ANDHRA PRABHA, VIJAYAWADA
ANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGA LORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4



ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 1 విజయవాడ 1-1-1971 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు
శ్రీ కనకదుర్గ టూరిస్టు బస్ సప్లయి ఆఫీసు
టూరిస్టు, పిక్నిక్ బస్సులు, వివాహములకు, వినోద విజ్ఞాన యాత్రలకు అన్ని వేళలందును సప్లయి చేయ బడును.
వివరములకు : వి. వి. ఎల్. నరసింహారావు,
Sri Kanaka Durga Tourist Bus Supply Office, Congress Office Road, Vijayawada-2 Phone : 6502.

పాత కాంగ్రెస్ రాష్ట్రాలలోకూడా శాసనసభల రద్దుకు వైముఖ్యం

గవర్నర్‌కు సలహా ఇచ్చే సంకల్పం లేదని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటన

మైసూరుతోసహా పి. సి. సి. అధ్యక్షుని ప్రాతికూల్యం

గాంధీనగర్, డిసెంబరు 31: గుజరాత్ శాసనసభను రద్దుచేయాలని కోరే ఉద్దేశం తనకు లేదని, పార్టీ సహచరులతో సంప్రతించిన పిదప ప్రస్తుత దశలో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిపించవలసిన ఆగత్యం లేదని తాను అభిప్రాయానికి వచ్చానని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హితేంద్ర దేశాయి నేటి సాయంత్రం ఇక్కడ పత్రికా విలేఖరులకు చెప్పారు.

శాసనసభలో ప్రస్తుతం తన పార్టీకి వలసినంత మెజారిటీ వున్నదని, తన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్న విధానాలను, ప్రగతిశీల కార్యక్రమాలను నిర్విఘ్నంగా అమలు పరచడానికి మంత్రివర్గం పట్ల సభవారికి పూర్తి విశ్వాసం వున్నదని శ్రీ దేశాయి అన్నారు.

ఈ కారణాల దృష్ట్యా అసెంబ్లీని రద్దు చేయువలసినదిగా, ప్రస్తుత దశలో తాను గవర్నర్‌ను కోరరాదని నిర్ణయించుకొన్నానని ఆయన వివరించారు.

శుభాకాంక్షలు

నూతన సంవత్సర సందర్భంగా 'ఆంధ్రప్రభ' పాఠకులకు, చందాదార్లకు, ప్రకటనకర్తలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

- మేనేజర్, ఆంధ్రప్రభ.

జనవరి 15 తర్వాత గ్రామోద్యోగుల ప్రత్యక్ష చర్య

విశాఖజిల్లా సంఘం తీర్మానం

విశాఖపట్నం, డిసెంబరు 31: విశాఖ జిల్లా గ్రామోద్యోగుల 33వ వార్షిక [illegible]ం గ్రామోద్యోగ భవనంలో జరిగింది. 71 జనవరి 15 లోగా తమ సమస్య [illegible]కరంగా పరిష్కరించనియెడల చర్య జరపాలని ఈ సమావేశం [illegible]ంచింది. గ్రామోద్యోగుల ప్రధాన కోర్కెలపట్ల [illegible] అవలంబిస్తున్న వైఖరికి నిరస[illegible] రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షచర్య జరపాలని కూడా ఈ సమావేశం సూచించినది. కొంతమంది గ్రామోద్యోగులపై పెట్టిన "చార్జి[illegible]" ఉపసంహరించవలసినదిగా [illegible] సభ ఒకతీర్మానంలో ప్రభుత్వాన్ని కోరింది.

జిల్లా కలెక్టరు శ్రీ ఎస్. ఎన్. ఆనంద్ సమావేశం ప్రారంభిస్తూ తాను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని గ్రామోద్యోగుల సమస్యల [illegible] ఏర్పాటు చేస్తున్నానని

(మిగతా 2 వ పేజీలో)

గుజరాత్ అడుగుజాడలలో మైసూరు

బెంగుళూరు, డిసెంబరు 31: ప్రస్తుత దశలో రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి, లోక్‌సభతో పాటే శాసనసభకు ఎన్నికలు జరపడం పట్ల మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ (పాత కాంగ్రెసు) అధ్యక్షుడు డాక్టర్ నాగప్ప ఆల్వా పూర్తి ప్రాతికూల్యం ప్రకటించారు.

పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ పాత కాంగ్రెసు తరఫున రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను జనవరి 9వ తేదీ నాటికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఖరారు చేయగలదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని 27 లోక్‌సభ స్థానాలకు తమ పార్టీ పోటీ చేయదని, అంటే అన్ని

(మిగతా 2వ పేజీలో)

ఒరిస్సా మిశ్రమ ప్రభుత్వంనుండి మంత్రి పట్నాయక్ రాజీనామా

కలకత్తా, డిసెంబర్ 31: ఒరిస్సాలో స్వతంత్రపార్టీ నాయకత్వాన గల మిశ్రమ మంత్రివర్గంనుండి జన కాంగ్రెస్ విద్యావ్యవహారాలమంత్రి శ్రీ బనాకుళై పట్నాయక్ రాజీనామాచేసారు.

ఆయన తమ రాజీనామా పత్రాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్‌కు సమర్పించారు.

ప్రస్తుతపరిస్థితులలో మిశ్రమ ప్రభుత్వంలో తానుగాని, పార్టీగా జన కాంగ్రెస్‌గాని కొనసాగడం సాధ్యంకాదని శ్రీ పట్నాయక్ ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

తన శాఖ అధికారుల సమావేశం జరిపి శ్రీ పట్నాయక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పట్నాయక్ రాజీనామా అనంతరం రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. ఎస్. అన్సారీ ఉప ముఖ్యమంత్రి శ్రీ ప్రధాన్‌తో సమావేశం జరిపారు.

నేడు సెక్రెటేరియట్ సమావేశాల గదిలో జరిగిన సభలో శ్రీ పట్నాయక్ తన శాఖ సిబ్బందికి వీడ్కోలు చెప్పారు.

లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడ మధ్యంతర ఎన్నికలు జరిపే సమస్యను కూడ ఈ సమావేశంలో చర్చించ వచ్చు.

గంజాంజిల్లానుంచే శ్రీ బిజూ పట్నాయక్ పోటీ

భువనేశ్వర్, డిసెంబరు 31 : లోక్‌సభతో పాటు ఒరిస్సా శాసనసభకు కూడా ఎన్నికలు జరిగితే తాను రెండింటికీ పోటీ చేయగలనని ఉత్కళ కాంగ్రెసు నాయకుడు శ్రీ బిజూ పట్నాయక్ నేడిక్కడ తెలిపారు.

భువనేశ్వర్‌కు శ్రీ సింగ్‌దేవ్ రాక

భువనేశ్వర్, డిసెంబరు 31 : ఒరిస్సా ముఖ్యమంత్రి రాష్ట్ర స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ ఢిల్లీ నుంచి [illegible] తిరిగి వచ్చారు.

లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించడానికి రాష్ట్ర స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ బోర్డు అత్యవసర సమావేశంలో శ్రీ సింగ్‌దేవ్ పాల్గొంటారు.

ప్రజాస్వామ్యపార్టీల సమైక్య ఫ్రంట్‌లో చేరికకు చరణ్‌సింగ్ షరతు

ఇందిరాగాంధి స్థానే ప్రధాని పదవికి సమష్టిగా "నాయకుని" ఎన్నుకోవాలని సూచన

లక్నో, డిసెంబర్ 31 : తమ పక్షాన ప్రధాని కాగల వ్యక్తిని ముందుగా ప్రకటించిన పక్షంలో పాతకాంగ్రెస్, జనసంఘ, స్వతంత్ర, సంయుక్త సోషలిస్టుపార్టీల సమైక్య ఫ్రంట్‌లో భారతీయ క్రాంతిదళ్ కూడా చేరగలదని [illegible] అధ్యక్షుడు శ్రీ చరణ్‌సింగ్ నిన్న ఇక్కడ పత్రికా విలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు. శ్రీమతి ఇందిరాగాంధి స్థానే ప్రధానిగా ప్రతిపక్షాలవారు ఉమ్మడిగా ఒక నాయకుని ఎన్నుకోవాలని పాతకాంగ్రెస్, జనసంఘ నాయకులకు కొద్దికాలం క్రితమే తాను సూచించానని ఒక "ఛాయా మంత్రివర్గాన్ని" కూడా ఎన్నుకోవచ్చునని తాను చెప్పానని శ్రీ చరణ్‌సింగ్ అన్నారు. అయితే, తన ప్రతిపాదనను ఈ పార్టీలు ఒప్పుకొంటాయని తాను ఆశించలేదని, అయినప్పటికీ ఇది ఆచరణసాధ్యమేనని, శ్రీమతి ఇందిరాగాంధిని, ఆమె పార్టీని అధికారంనుంచి తొలగించడానికి గట్టి అవకాశం ఉన్నదనే తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

రానున్న మధ్యంతర ఎన్నికలలో యు. పి. లోని 85 లోక్‌సభ స్థానాలకు పోటీచేసే విషయంలో పాతకాంగ్రెస్, జనసంఘ, ఎస్. ఎస్. పి. పార్టీల సమైక్య ఫ్రంట్‌తో చేతులు కలపడానికి భారతీయ క్రాంతిదళ్‌కు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించగా "యు. పి. లో [illegible] మంచి అవకాశాలు ఉన్నవని, ఫ్రంట్‌తో కలియడంకంటే, ఒంటరిగా నిలబడితేనే తమకు హెచ్చు విజయాలు లభించగలవని" శ్రీ చరణ్‌సింగ్ అన్నారు.

[illegible] లో పరస్పరం సీట్ల సర్దుబాటుకు అధికార కాంగ్రెస్ నుంచి తమకేదైనా ప్రతిపాదన వచ్చిందా అని ప్రశ్నించగా 'లేదు' అని శ్రీ చరణ్‌సింగ్ అన్నారు.

ప్రధానిని విమర్శిస్తూ ఇటీవల చేసిన ప్రకటనల దృష్ట్యా అధికార కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాట్లకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, వచ్చే కొద్ది రోజులలో ఆ విషయం తెలిపోతుందని ఆయన చెప్పారు.

'ఉమ్మడి శత్రువు' ను ప్రతిఘటించడానికి క్రాంతిదళ్ తమ ఫ్రంట్‌లో చేరగలదనే విశ్వసిస్తున్నానని యు. పి. పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ బనార్సీదాస్ ఆశాభావం వెలిబుచ్చారు.

క్రాంతిదళ్ పై ప్రధాని ఆరోపణల ఖండన

గడచిన జనరల్ ఎన్నికలలో యు. పి. పశ్చిమ రాష్ట్రంలోని హరిజనులను బి. కె. డి. కార్యకర్తలు ఓటుచేయకుండా బెదిరించి, అటకాయించారని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి చేసిన ఆరోపణలు "పచ్చి అబద్ధం" అని శ్రీ చరణ్‌సింగ్ నిన్న నొక ప్రకటనలో ఖండించారు.

ఉదాహరణకు తన నియోజకవర్గంలోనే హరిజనులు అధిక సంఖ్యలో తమ ఓటింగ్ హక్కు వినియోగించుకున్నారని, బి. కె. డి. అభ్యర్థులు పోటీచేసిన ప్రతి యోజకవర్గంలో ఓటుచేసిన హరిజనుల సంఖ్య, ప్రధాని నియోజకవర్గంలో కంటె హెచ్చుగా ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

చిలీలో బ్యాంకుల జాతీయీకరణ

శాంటియాగో, చిలీ, డిసెంబర్ 31 మార్క్సిస్టు పార్టీకి చెందిన చిలీ అధ్యక్షుడు శ్రీ సాల్వడోర్ అలెండె దేశంలోని బ్యాంకులన్నిటిని జాతీయంచేస్తూ నిన్నరాత్రి ఉత్తర్వు చేశారు.

'భవిష్యత్తులో ఏ పార్టీ ఒంటరిగానిలువలేదు'

పి. యస్. పి. జాతీయ సమావేశంలో అధ్యక్షుడు శ్రీ గోరే హెచ్చరిక

సకర్‌వాడి (పూనా) డిసెంబరు 31 ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిజంలపట్ల గల అచంచలవిశ్వాసం అగ్ని పరీక్షకు గురి అయ్యే సంక్షోభ దశను ఎదుర్కొనడానికి సంసిద్ధంగా వుండవలసిందని ప్రజాసోషలిస్టు పార్టీ అధ్యక్షుడు శ్రీ యన్. జి. గోరే నేటి సాయంత్రం ఇక్కడ తమ పార్టీ వారిని హెచ్చరించారు.

ఆయన పి. యస్. పి. 11 వ జాతీయ సమావేశంలో అధ్యక్షోపన్యాసం ఇస్తూ భవిష్యత్తులో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, యథాతథవాదులకు, సంస్కరణవాదులకు మధ్య, ప్రజాస్వామ్యవాదులకు, నియంతృత్వవాదులకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరే అవకాశం వున్నందున "ఏ ఒక్కపార్టీ ఒంటరిగా నిలువజాల" దని ఉద్ఘాటించారు.

ప్రజాస్వామ్య సోషలిస్టు శక్తులను సంఘటితం చేయడం పి. యస్. పి. లక్ష్యమని, గత ఫిబ్రవరిలో బరోడాలో పార్టీ సమావేశం నాటి నుంచి పార్టీ ఆ లక్ష్యసాధనకే కృషి చేస్తున్నదని శ్రీ గోరే వ్యాఖ్యానించారు.

యస్. యస్. పి. తో తమ పార్టీ చర్చల

(మిగతా 2వ పేజీలో)



సాధారణనామ సంవత్సర
పుష్యబహుళ చవితి
1971 జనవరి 1, శుక్రవారం
చవితి వ. 9-41 వరకు
ధనిష్ఠ వ 9-24 వరకు
వర్జ్యం రా 8-03 మొ 9-33 వరకు

జాగ్రత్ స్వప్నముల అన్యోన్య సంబంధం

జాగ్రత్ స్వప్నములకు ఒండొంటితో ఘనిష్ఠ సంబంధ మేదీ లేకపోయినా, ఒకవిధమైన సూక్ష్మసంబంధం కలదని చెప్పవచ్చు. జాగ్రదవస్థలోని సంఘటనలు ప్రబలమైనప్పుడు అవి స్వప్న ప్రపంచమును ప్రభావితం చెయ్యవచ్చు. అట్లే స్వప్న ప్రపంచంలోని సంఘటనలవలన జాగ్రదవస్థలోని సంఘటనలు సైతం ప్రభావితం కావచ్చు.
— శ్రీ అరవిందుడు

1971 జనవరి 1 శుక్రవారం

ఢిల్లీలో హాస్య మంతనాలు

లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ తెలంగాణా నాయకులతోనూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తోనూ జరుపుతూవున్న చర్చల ధోరణి సమైక్య రాష్ట్ర వాదులకు ఆందోళన కలిగించడం సహజం. మధ్యంతర ఎన్నికలకు పూర్వమే తెలంగాణాకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెసు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీమతి ఇందిరా గాంధీ అంగీకరించింది అని ఢిల్లీ వార్తలు వెలడించినవి. ఇంతవరకూ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు సంఘం ఏర్పాటు పట్ల వ్యతిరేకంగా వుంటూవచ్చారు. ఇప్పుడు వారుకూడా సుముఖంగా వున్నట్లు కన్పిస్తున్నారు.

ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెసు సంఘం ఏర్పాటు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి నాంది కావచ్చును. లోక్‌సభలో మెజారిటీ సంపాదించడానికి శ్రీమతి ఇందిరా గాంధీ ఏమి చేయడానికైనా సిద్ధమే. తెలంగాణా ప్రజాసమితి సహకారాన్ని పొందడానికి శ్రీమతి ఇందిరా గాంధీ చేసిన ప్రతిపాదనల వివరాలు వెల్లడి కాకపోయినా తెలంగాణా మండలి కాంగ్రెసు తరఫున అభ్యర్థులను నిర్ణయించేందుకు ప్రజాసమితికి పూర్తి అధికారం ఇవ్వడానికి అంగీకరించినట్లు కన్పిస్తుంది. తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థులు కొత్త కాంగ్రెసు టికెట్‌పై పోటీ చేసినంతమాత్రాన వారు సమైక్య రాష్ట్రాన్ని సమర్థించగలరని అనలేము. కొత్త కాంగ్రెసు ఎప్పుడైతే తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థులను స్వంత అభ్యర్థులుగా అంగీకరించినదో అప్పుడే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర స్థాపనకు సమ్మతించినట్లు అవుతున్నది.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్య విషయాలను శ్రీమతి ఇందిరాగాంధీ ఈ విధంగా పార్లమెంటు రద్దు అయిన తరువాత, అతిరహస్యంగా నలుగురు నాయకులను సమావేశపరచి చేయడం సమంజసం గాదు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయదలిస్తే శ్రీమతి ఇందిరా గాంధీ ఆ విషయాన్ని మధ్యంతర ఎన్నికలకు పూర్వమే ప్రకటించడం మంచిది. ముఖ్యమంత్రి ఆమోదంతో శ్రీమతి ఇందిరా గాంధీ తెలంగాణా నాయకులకు చేస్తున్న వాగ్దానాలను ఆంధ్ర ప్రాంత ప్రజలు అంగీకరించవలసిన అవసరంలేదు. అంగీకరించవలసిన బాధ్యత కూడా ఆంధ్ర ప్రాంతానికి లేదు.

న్యూఢిల్లీలో ప్రస్తుతం జరుగుతూ వున్న సంప్రతింపులలో శ్రీమతి ఇందిరా గాంధీ తెలంగాణా నాయకులకు ఇస్తున్న రహస్య హామీల వివరాలను ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలియజేయవలసిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి వుంది. ఈ పరిస్థితులలో దేశ ప్రజలు విచారించవలసిన ముఖ్య విషయాలు కొన్ని వున్నవి. అభ్యుదయకరమైన సిద్ధాంతాల కొరకు ప్రతిపక్షకులతో పోరాటం సాగిస్తున్నట్లు శ్రీమతి ఇందిరా గాంధీ ఇంతవరకూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. ఇప్పుడు వారి నిజలక్ష్యం బయటపడింది. తిరిగి ప్రధానమంత్రి కావడానికి అవసరమైన మెజారిటీని సంపాదించడానికి శ్రీమతి ఇందిరా గాంధీ ఆంధ్రప్రదేశ్ విభజనకు సమ్మతించింది. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రధానమంత్రి ప్రాపకం నిలుపుకునేందుకు గాను ప్రత్యేక తెలంగాణా ఏర్పాటునకు కూడా అంగీకరిస్తున్నట్లు కన్పిస్తున్నది. ఈ పని రెండు సంవత్సరాల క్రితమే చేసివుంటే ఎందరో అమాయకుల ప్రాణాలు నిలిచివుండేవి. కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని నివారించడానికి వీలయ్యేది. ఇప్పటికైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రహస్యంగా మంతనాలు జరపక వారి అభిమతాన్ని ప్రజలకు తెలియజెప్ప వచ్చును. యథార్థాన్ని ప్రజలనుంచి దాచడం ప్రజాస్వామిక వాదులకు తగని పని.

గ్రామోద్యోగుల సమ్మె
(1 వ పేజీ తరువాయి)

అన్నారు. వారి సమస్యలు సానుభూతితో పరిష్కరింప బడాలని అన్నారు.

పన్నులను వసూలు చేయడం, గ్రామ లెక్కలను నిర్వహించడంతో బాటు గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో సహకరించాలని ఆయన అన్నాడు.

సహకార భూమి తనఖా బ్యాంకు ద్వారా రైతులకు ఈ ఏడాది రు 4 కోట్లు పంపిణీ చేయబడుతున్నదని జిల్లా కలెక్టరు అన్నారు.

ఎ. ఐ. సి. సి. సభ్యుడు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి అధ్యక్షతవహిస్తూ గ్రామోద్యోగుల సంఘంలో చీలికలు తగవన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామోద్యోగులు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.

జిల్లా ఎన్. జి. ఓ.ల సంఘం అధ్యక్షుడు శ్రీ ఆర్. శివాహరావు గ్రామోద్యోగులకు తమ సహకారం వుండగలదని అన్నారు.

ఆంధ్ర గ్రామోద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీ డి. సత్యనారాయణ స్వాగతం పలుకుతూ తాము ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా సేవచేస్తున్నామని అన్నారు.

జిల్లా సంఘం అధ్యక్షుడుగా శ్రీ డి. సత్యనారాయణ, ఉపాధ్యక్షుడుగా శ్రీ సి. హెచ్. పరసునాయుడు, ప్రధానకార్యదర్శిగా శ్రీ వై. ఆంజనేయమూర్తి, సంయుక్త కార్యదర్శిగా శ్రీ డి. సన్యాసిరాజు, వ్యవస్థా కార్యదర్శిగా శ్రీ ఎమ్. రామమూర్తి ఎన్నికైనారు.

పాశ్చాత్య సంవత్సరాది నిర్ణయ పూర్వాపరాలు

శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణమూర్తి

పురాతన కాలంలో ఈజిప్టియనులు, ఫొనీషియనులు పెర్షియనులు, శరత్తు విషువత్తును (నేడిది సెప్టెంబరు 21) వత్సరాదిగా పరిగణించేవారు. గ్రీకు దేశీయులు క్రీస్తు పూర్వము అయిదవ శతాబ్ది వరకు శిశిర విషువత్తు (నేడిది డిసెంబరు 21) ను నూతన వత్సరాదిగా లెక్కించేవారు. ప్రాచీన రోమనులు గూడా డిసెంబరు 21 వ తేదీ యీ పర్వదినాన్ని జరుపుకునేవారు. కాని సీజరు చక్రవర్తి జూలియస్ సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరాదిని జనవరి ఒకటవ తేదీకి మార్చాడు. జూలియస్ సంప్రదాయ పంచాంగ మంటే వెనుకటి లోపాలలో వేదాలను తొలగించి ఖగోళ గణనం సరిగా రావడానికి క్రీస్తు పూర్వం 4713 వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీనుంచి గణించి సమంగా దిన విభజన గావించే పంచాంగం అన్నమాట. యూదుల పౌర సంవత్సరం ''టిష్రి'' (సెప్టెంబరు — అక్టోబరు 5) నుంచి ప్రారంభ మవుతుంది. కానీ, వారి ధర్మోపదేశ సంవత్సరం మాత్రం వసంత విషువత్తు (మార్చి 21 వ తేదీ) నుంచి వస్తుంది. మధ్యయుగ క్రైస్తవులు మార్చి 25 వ సంవత్సరాదిగా భావించేవారు. ఆంగ్లో శాక్సనుల కాలంలో డిసెంబరు 25 వ తేదీయే క్రొత్త సంవత్సరంగా ఉండేది. నార్మన్లు ఇంగ్లాండును జయించిన తరువాత విజేత విలియం పట్టాభిషేకం జనవరి ఒకటవ తేదీ చేయించుకోవల్సి వచ్చింది. ఆయన క్రొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన జరుపుకోవాలని శాసించాడు. కానీ ఇంగ్లాండు ప్రజలంతా తక్కిన ఇతర క్రైస్తవ దేశాలలాగే డిసెంబరు 25 వ తేదీనే క్రొత్త సంవత్సరం జరుపుకొనసాగారు. ఇంతలో 16 వ శతాబ్దంలో గ్రెగరీ అనే ఆయన పోప్ అయ్యాడు. ఆయన ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన అనాటి పాశ్చాత్య పంచాంగాన్ని సవరించి సంస్కరించాడు. ఆయన 1502 లో జన్మించాడు. 1572 నుంచి 1585 వరకూ ఆయన పోప్‌గా ఉన్నాడు. పాశ్చాత్య క్రైస్తవ జగత్తులో పండుగలూ పబ్బాలూ రకరకాలుగా ఉండటాన్ని పరిశీలించి, పాశ్చాత్య పంచాంగాన్ని — అన్ని దేశాలకు అనుగుణ్యంగా సంస్కరించాడు. ఆయన నిర్ధారణానుగుణ్యంగా నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీ. సంవత్సరానికి జనవరి మొదటి నెల. ఆనాగ గతించిన వత్సరానికి, రానున్న వత్సరానికి నాయకుడని. దీనికి పేరు రావడానికి రోమనుల జానస్ అనే దేవత ముఖ్య కారణం. జానస్ రెండు తలల దేవత. ఈ తలలు ఏకదిశగా కాక ఎడా పెడాగా ముందూ వెనుకా చూస్తుంటాయి. సకల కార్యారంభక దైవం జానస్ అని రోమనులు విశ్వసించేవారు. జనవరి నెల ఆ దైవానికే అంకితం. ఇది క్రొత్త గుగ్గిలంతో ధూపం వేసి, క్రొత్తన్నం, క్రొత్తమధువు, క్రొత్త ఉప్పు నైవేద్యం చేసి ఆరాధించడంలో సూచిత మయ్యేది.

ఫిబ్రవరి రెండవ నెల. వాస్తవాని కిది ఆరంభంలో రోమనుల పంచాంగంలో లేదు. క్రీ. పూ. 7 వ శతాబ్దంలో రోమును పాలించిన సార్వభౌముడు 'నూమా' దీన్ని చేర్చాడు. ఆరంభాన పదినెలల లెక్కింపే ఉండేది. 'నూమా' జనవరి ఆరంభంలో ఫిబ్రవరిని సంవత్సరం తుదిన చేర్చాడు. క్రీ. పూ. 452 లో రోము పాలక సభాసంఘంలోని డిసెమ్‌విర్లు జనవరి తరువాత ఫిబ్రవరి ఉండేటట్లుగా మార్చారు. ఈ మాసంలో పూర్వం రోమనులు స్త్రీలను పునీతులను చేసే ఉత్సవం నిర్వహించేవారు. పితాచార్యులు మంత్ర విధితో మగువలను పునీతులను గావించేవారు. ఈ ఉత్సవానికి 'ఫిబ్రవారియస్' అని పేరిటనే యీనెల ఫిబ్రవరి అయ్యింది.

మార్చి మూడవ నెల. పూర్వం ఇది రోమన్ పంచాంగంలో మొదటి నెల. 18 వ శతాబ్దం వరకూ గూడా ఇంగ్లాండులో మొదటి నెల. రోమను లీ నెలని 'మార్టియస్' అనేవారు. ఇది సమరాధిపతి వ దేవత అంగారకుడు — మార్స్ పేరుతో ఏర్పడిన నెల. పాశ్చాత్య దేశాలలో మార్చి వచ్చేవరకల్లా చలి వీగి, వసంతం విచ్చేసి — సమరోత్సాహం ఎల్లెడా వెల్లివిరిసేది. అందువనే యీనెల మార్స్ పేరిట లెక్కింపబడింది. క్రమంగా మార్చి అయ్యింది. 'ఏప్రియల్' పూర్వ రోమను పంచాంగంలో రెండవ నెల. ఏప్రిల్ పదోత్పత్తిని పండితులు స్పష్టీకరించలేదు. లాటిన్‌లో 'ఎపెరైర్' అన్న పదానికి 'తెరచు' 'ఉద్ఘాటించు' అనిన్నీ అర్థం. ప్రకృతి 'నవ్యనవ' వసంతంలో తన్ను తాను జనానికి తెలుపుకుంటుంది. ఆవిష్కరించుకుంటుంది అనే అర్థాన యీనెలకీపేరు వచ్చిందని కొంద రభిజ్ఞుల అభిప్రాయం. మేనెలలో ప్రకృతికి కౌమారం వస్తుంది. కౌమారం, యౌవనారంభ — దశా సూచక మయిన — 'మయోరస్' అనే పదం లాటిను భాషలో ఉంది. దాన్నించే 'మే' అన్న పదం పుట్టింది. మే నెలలో యువజన క్రీడోత్సవాలు జరిగేవి. ఏతదవశేషమే నేటి మే దినోత్సవం మున్నగునవి. ఇకపోతే జూన్ నెల కాపేరు రావడం గూడా ప్రకృతి సౌందర్యం వల్లనే. జూన్ నాటికి పాశ్చాత్య దేశాలలో చలి సమూలంగా పారిపోయి ప్రకృతి పరిపూర్ణ యౌవనవతిగా కనవస్తుంది. అందువల్లనే పూర్వం లాటిన్‌లో యీ నెలను 'ఇయూనియోరస్' అన్నారు. అంటే యౌవనం. అదే రానురాను 'యూనజూన' అయ్యి — జూన్ అయ్యింది. నేటి కాలమానం ప్రకారం జూలై ఏడో నెల. కానీ ప్రాచీన రోమను పంచాంగంలో దీనిని అయిదవనెలగా లెక్కించి 'క్వింటిలిస్' అనేవారట. రోమన్ చక్రవర్తి 'జూలియస్ సీజర్' ఈ క్వింటిలిస్ మాసంలో జన్మించాడు. ఆయన గౌరవార్థం దీన్ని రోమనులు జూలియస్ అన్నారు. క్రమశః పంచాంగ సంస్కరణంలో ఏడవ నెలై జూలై అయ్యింది.

ఇకపోతే ఆగస్టు 8 వ నెల కానీ పూర్వం రోమనుల కిది ఆరవనెల. అందుచే నెలకు జూలియస్ పేరు పెట్టడం చూసిన తర్వాత అగస్టస్ చక్రవర్తి ఆరవ నెలకు తన పేరును పెట్టమన్నాడు. దానితో ఆగస్టు అయ్యింది. అగస్టస్ అలా కోరడానికి కారణం ఆనెల్లోనే పాలక వర్గంలో ప్రవేశించి, మూడు ఘన విజయాలు సాధించడమే. సెప్టెంబరు ఏడవనెల. తరువాత ఇది తొమ్మిదో నెల అయినాగానీ ఏడవనెల అనే పేరు పోలేదు. 'సెప్టెం' అంటే లాటిన్‌లో — ఏడు — సప్త. అక్టోబరు పూర్వం ఎనిమిదో నెల. అక్టో అంటే లాటిన్‌లో ఎనిమిది. దీనిపేరు మార్చుదామని ఎందరో చక్రవర్తులు విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ అది వాస్తవానికి పదోనెలయినా ఎనిమిదిగానే మిగిలిపోయింది. నవంబర్ పూర్వం తొమ్మిదో నెల. పంచాంగ సంస్కరణానంతరం పదకొండో నెలయ్యింది. లాటిన్ భాషలో నవమ్ తొమ్మిది — నవ. దీని పేరు ఏ చక్రవర్తి పేరో పెట్టాలని అనేకులు సూచించారొక రోమన్ చక్రవర్తి కి. కాని అందుకాయన అంగీకరించక పాతపేరే ఉంచాలని అన్నాడట. నేడు, నాడూ చివరి నెల డిసెంబరే. రోమనులు సంవత్సరాన్ని పది నెలలుగా నిర్ణయించారు. అయిదైదు నెలలుగా రెండు ఆయనాలు చేశారు. జూలియస్ సీజర్ ఈనెలకు 31 రోజులుగా నిర్ణయించినా పేరు మార్చ లేదు. ఏతావతా మనకి తెలియ వచ్చిం దేమంటే స్థానిక బుధపరివర్తనానుగుణ్యంగా వివిధమైన పేర్లు నెలలకున్నా — రోమన్ నాగరికతా ప్రభావం, కాథలిక్ మత గురువుల ఆదేశం ఇత్యాద్యనేకానేక కారణాల వల్ల రోమన్ పంచాంగ సంప్రదాయం మార్పులతో అనుష్ఠానంలోనికి వచ్చింది.

సంవత్సరాది వేడుకలు (జనవరి 1) డిసెంబరు 31 వ తేదీనే ఆరంభ మవుతాయి పాశ్చాత్య దేశాలలో. వివిధ దేశాలలో వేడుకలను పరిశీలిద్దాం.

వివిధ దేశాలలో సంవత్సరాది మర్యాదలు

అమెరికా కెనడాలలో డిసెంబరు 31 వ తేదీ రాత్రి నైట్ క్లబ్బులకు, సినిమాలకు వెడతారు. రోమన్ కాథలిక్‌లు మిడ్‌నైట్ మాస్ చూసేందుకు చర్చిలకు పోతారు. ఇది చాలా భక్తి శ్రద్ధలతో, కళాత్మక వైఖరిలో నిర్వర్తిస్తారు. ఇరుగు పొరుగు వారికి పార్టీలు ఇస్తారు. ఆటల్లో పాటల్లో నిషాతో ఆనందంగా గడుపుతారు. పన్నెండు గంటలవగానే అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. 'నూతనవత్సరము మీకు మంచి దగుగాక' అంటూ స్త్రీ పురుషులు పరస్పరం ముద్దిడుకుంటారు.

లండనులో డిసెంబరు 31 వ తేదీ రాత్రి పికెడిలీ సర్కస్ ట్రఫాల్గర్ స్క్వేర్ శోభా విభాసురంగా అలరారుతాయి. లండన్‌లో పికెడిలీ సర్కస్ ముఖ్యకేంద్రం. క్రొత్త సంవత్సరానికి స్వాగతం చెపుతూ ఇక్కడ భవంతులన్నీ జ్యోతిర్లక్ష్మీ వాల్లభ్యాన్ని సంతరించుకుంటాయి. ఆనాడు స్త్రీ పురుషులు రంగు రంగుల టోపీలు పెట్టుకుని మదిరా మైకంలో నృత్యగానోన్మత్తులయ్యేంటారు. 31 వ తేదీ రాత్రి ఖచ్చితంగా 12 గంటలకు పెద్ద శబ్దం చేస్తారు. అక్కడితో గత వత్సరం గతించి సరికొత్త సంవత్సరం ఆరంభం అయ్యిం దన్నమాట. అప్పుడు ప్రజలు పరస్పరాభినందనలు చెప్పుకుని, విందు వినోదాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

స్కాట్‌లాండ్‌లో పాత సంవత్సరం చరమ రాత్రి 12 గంటలకి ముందుగనే యువక వర్గం — టీ, రొట్టెలు, కేకులు ఇత్యాదికాలతో మిత్రుల ఇళ్లకు చేరుతారు. మధ్య నిశీథి గడిచాక మొట్టమొదటగా వచ్చిన అతిథిని ఆనందోత్సాహాలతో ఆహ్వానించి ఆదరిస్తారు. మొదటి అతిథి సౌభాగ్య సంతోషాల్ని గొనితెస్తాడని వారి విశ్వాసం. రొట్టె ఇత్యాది ఫలహారాలు, టీ అంతా వర్దుకు తిని, త్రాగి ఆనందంగా గడుపుతారు.

ఇరాన్‌లో వత్సరాది పర్వాన్ని 'నౌరోజ్' అంటారు. పండక్కి పక్షం ముందుగానే గోధుమలు, యవలు మొలవేస్తారు. పండుగనాటి కవన్నీ మొలకెత్తుతాయి. ఇంట్లో జనాలు అంతా ఒక ఇల్లు ముట్టాగా సమావేశం అవుతారు, టీ అక్కణ్ణుంచి [illegible]

వెణ్ణిరాడై నిర్మల భరతనాట్యభంగిమ

వెణ్ణిరాడై నిర్మల నాట్య ప్రదర్శన

సినిమా తారలు చేసిన భరతనాట్యం మంచే తెలిసినవా రందరికీ చిన్నచూపే. దీనికి కారణాలు లేకపోలేదు. సినిమాలలో ఒక స్థాయికి వచ్చిన తరువాత సాధనకు తీరిక ఉండదు. 'సినిమా గ్లామర్‌'తో చూడడానికి రాక మానరులే' అన్న ఒక ధైర్యం ఉంటుంది. ఈ రెండింటిలో యే ఒక్కటయినా చాలు ఆ నర్తకి నాట్యం భరతనాట్యం నుంచి 'డ్యాన్సు'కి దిగజారి పోటానికి !

పై మాట ఎవరికైనా వర్తించ వచ్చు కాని, తనకు మాత్రం కాదని వెణ్ణిరాడై నిర్మల తమిళిసై సంగానికి యిచ్చిన భరతనాట్య ప్రదర్శనంతో నిరూపించుకున్నది. అందం అందానికి తగిన విగ్రహం, యీ రెంటికీ తగిన అలంకరణ—పీటితో కనీ కనబడగానే ఒక సుహృద్భావం కలిగించింది. ఇవన్నీ పై హంగులే, అసలైనది యే హంగూ అవసరంలేని నాట్యకళ ఆమెలో వున్నదీ అని వర్ణం మొదలు పెట్టగానే తెలిసి, మొదట అకారణంగా కలిగిన మంచి భావం ద్విగుణీకృతమయ్యింది.

నిర్మల మొదట దండాయుధపాణి పిళ్లై దగ్గర, తరువాత వైజయంతీమాల నడిపిన ''నాట్యాలయంలో'' అడయార్ కె. లక్ష్మణ్ దగ్గర నాట్యం నేర్చుకునది. ఇప్పు డీమె నృత్య ప్రదర్శనకు శ్రీ లక్ష్మణ్ నట్టువాంగం నెరపుతున్నారు.

అలరిప్పు తరువాత తిన్నగా కానడ వర్ణంలోకి దిగింది నిర్మల. సి. ఎస్. రాజలక్ష్మి చక్కని పాట (పై స్థాయిలో రెండు మారులు పలికిన రాగేతర స్వరాలని ఉపేక్షించవచ్చు.) ఆలంబనగా లక్ష్మణ్ చెప్పిన చిక్కని జతులు అలంకారాలుగా, కనకాంబరం, ముదురుకుప్పపు జరీ దుస్తులు, సరిపడ్డ ఆభరణాలు అపూర్వంగా వర్ణంలో ఒక రమ్యమైన రూపంతో దీపించింది నిర్మల. పై మెరుగులు, సొంపైన కరచలనం చెక్కినట్లుండే ముద్రలు, భంగిమలూ, చలనంలోనూ నిశ్చలనంగాను పొందికగా అమరే శరీరం ఆమెది.

తరువాత చేయబడినది ఉలిపాట. కె. సాయినాద్ (లక్ష్మణ సోదరులు) దీని రచయిత. సిలాంబరి రాగంలో హాయిగొలుపుతూ రాజలక్ష్మి పాడిం దీ పాట. అడయార్ లక్ష్మణ్ నృత్య రచనలో కొత్తదనం, వస్తువుకు తగిన మెత్తదనం రెండూ వున్నవి. ఒక దివ్య శిశువు (మధుర మీనాక్షి) ని యెత్తుకుని, తొట్టెలో పడుకోబెట్టి పూవి విద్రపుచ్చిన వైనం నృత్యంలో చూపడం నే నింతవరకు చూడలేదు. విలికిడిని పట్టికూడా చాలా అరుదే! అంతేకే, ఉయ్యాల కదుతున్నప్పుడు నిర్మల ముఖంపై తాండవించిన చిలిపి చిరునవ్వులు శ్రీకృష్ణుని యేకాంత సేవాయుత్త యుక్తమై వున్నవి. దాని బదులు భక్తి పురస్సరమైన వాత్సల్యభావం కనబరచివుంటే సరిపోయేది.

చివరి మీరా భజనలు సామాన్య ప్రజలను మెప్పించినంతగా భరతనాట్యం గురించి, మీరా గురించి కొంత తెలిసినవారినీ మెప్పించలేకపోయినవి. ఒక కారణం శిండూ (ఎం. ఎస్. సుబ్బులక్ష్మి పాడినవే) సినిమా వరుసలు. రెండవది చేసిన అర భరతనాట్యానికీ, ఉత్తరాది పుడువులకూ, పొంతన కుదరకపోవడం. కనీసం మీరా లాగానే నర్తకి కేవలం కృష్ణమరాగ భూషితగానే నిరాడంబరంగా వుండివుంటే కొంత మెరుగుగా ఉండేదేమో. అయినా మీరా ముఖంపై చిందులేయవలసినది విలాసహాసం కాదు విరాగ రాగం.

ఎంత కష్టపడి సేతురామన్ హార్మోనియం వినీ విననట్లు వాయించినా, భరతనాట్య ప్రదర్శనకు అనువైన వాద్యం కాదని అన్నమాట మరపించలేదు.

వి. ఎ. కె. రంగారావు.

ఆషామాషీ

క్రొత్త సంవత్సరాన్ని ఒక మజిలీగా పెట్టుకొని జీవితంలో కొన్ని చిన్నచిన్న మార్పులు తెచ్చుకోవాలనే భావం చాలా మందికి కలుగుతూ వుంటుంది. అది నెరవేరినా నెరవేరకపోయినా కొంత ఆశ్వాసం మాత్రం జరుగుతుంది.

''క్రొత్త సంవత్సరంలో ఏంమార్పులు కోరుతున్నావు — చెప్పరేమేం!'' అని ఒకాయన భార్యను ప్రశ్నించాడట... ఆవిడ ఇలాంటి సంభాషణలు, ప్రశ్నలు ఆదివరలో చాలా విన్నది గనుక, ఆట్టే సుందరమైన పడకుండా —

''నాకేం నగలూ, చీరాలూ అక్కర్లేదు... ఇంతకన్న ఇంకొక్క రవ్వ గాలివచ్చే కొంప వెతకమని కూడా పిచ్చుల్ని అడిగింత పెట్టడం లేదు... ఈ చీటీ కాగితలలోనే సర్దుకొస్తు పడుతున్నా గాని, చీని చీనాంబరాలు తెమ్మని కోరడం లేదు... నే కోరేదల్లా మీ గుణాలు కొంచెం మార్చుకో వాలంటాను... అది పాతిక సంవత్సరాల నుంచీ అడుగుతున్నా కోరిక! మీరు గుణాలు మార్చుకొని మనిషిలా ప్రకాశిస్తే చూడాలనే కోర్కె. ఒక్కటే ప్రతి క్రొత్త సంవత్సరం నాకు కలిగేది!'' అన్నదట...

''గుణాలు గుణా అంటూ అట్లా పలుగుతావు! ... ఏమిటా గుణాలు? '' ఆయన కోపంతో ప్రశ్నిస్తే ...

ఒక్కగుణం మానండి - ఋణాలు చెయ్యడం

''గుణాలంటే ఎన్నో వున్నాయి ... పోనీ ఈ సంవత్సరానికి ఋణాలు చేయడం అనే ప్రవృత్తి మళ్లించుకోండి ... తక్కినవి తర్వాత చూసుకోవచ్చు'' అందిట ఆవిడ..

క్రొత్త సంవత్సరాలొస్తే మాత్రం ప్రవృత్తులెలా మారతాయి ... కాకపోతే ప్రతి సంవత్సరం జీవితపు కొవ్వొత్తి కొంచెం కొంచెం కాలి కరిగిపోవడం ఒక్కటే కనిపిస్తుంది తప్ప?

ప్రతి క్రొత్త సంవత్సరం వేసుకుంటూ కొన్ని నిబంధనలూ, నియమాలూ ఏర్పరుచుకొందామని కలలు కంటూవుంటాను. జనవరి అయిదు దాటగానే అవి ఎగిరిపోతూ వుంటాయి. మళ్లీ క్రొత్త సంవత్సరం దాకా ఆ ఆలోచన వుండదు. 1971 లో పట్టుబట్టి డైరీ ఒకటి వ్రాశాను ... పెద్ద సైజు అయితే పేజీలు నింపడం కష్టమని పాకెట్ సైజుది ఒకటి సంపాదించాను. దాంట్లోకి మళ్లీ పేజీకి మూడు తారీఖు లున్నాయి. అందువల్ల వ్రాయడం సులువైంది.

''బజారు వెళ్లి వచ్చాను. త్రోవలో ఫలానా ఆయన కనిపించాడు. అయిస్వరకు యింటికి వచ్చాను .. అయిపోతుంది డైరీ! ...

''ఫలానా ఆయన యింటికి వచ్చారు... ఫలానా విషయం మాట్లాడారు ఒక గంటసేపు — కొంచెం తల నొప్పిగా వుంది. అయినా వినడం తప్పలేదు ... అయిపోతుంది ఆరోజు డైరీ ...''

డైరీకోసమన్నా డైలీ లైఫ్ మారాలి

మొత్తానికి ఈ సంవత్సరం మూడు వందల అరవై అయిదు రోజులూ డైరీ నింపాలి ... జీవితంలో ప్రతిరోజు [illegible] లోపాలు, చేసిన పొరపాట్లు—వగైరాలు పూర్తిగా ఒక వ్యాసంలాగా వ్రాయాలి. పెద్ద సైజు డైరీ కొని అనే అభిప్రాయం వుంది. డైరీకోసమన్నా 'డెయిలీ లైఫ్'లో కొన్ని మంచి సంఘటనలకోసం ప్రాకులాడ వచ్చునని ఒక ఒకటి వుంది...

ఈమధ్యనే మొన్న నా మరదలు వచ్చి చెప్పాను... ''సై సంవత్సరంనుంచి ఈ డైరీ వ్రాయడం ఎలా వుంటుందో! అద్భుతమైన కావ్యంలాగా వుంటుంది ... జీవితంలో అనుకోని మహత్తర సంఘటనలు జరుగుతాయి ... వాటి వర్ణనలో అందులో అద్భుతంగా చిత్రిస్తాను ... వెంకోపాలి వచ్చి చదువుకొని చెబుతూ వుండు'' అని.

ఆవిడ అంతగా సంతృప్తి చెందలేదు. ''అలాగా బావగారూ!'' అని మురిసిపోనూ లేదు ... ఏదో ఒక తేలిక చూపు చూసి ''వ్రాయడం చేతవును గనుక డైరీలో చిత్ర విచిత్రంగా వ్రాసుకోవచ్చు ...

అరవైదగ్గరపడితే అద్భుత కార్యాలేం వుంటాయి?

అంతేగాని అరవై దగ్గిరపడ్డ వాళ్ల జీవితాలలో అద్భుతకార్యాలేం జరుగుతాయి! ... మా అక్కయ్య నీ కబుర్లతోనే మురిసిపోతూ వుంటారు ... నేను నమ్ముతానా?'' అంది తనలో ప్రత్యేకతను ప్రదర్శించుకొంటూ!

ఎవరే మనుకొంటే మాత్రమేం నేను మాత్రం కొన్ని మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించా లనుకొంటున్నాను. అవి నెరవేరాలని నా అభిమతం. వాటిలో ఒకటి రెండిటిని ఉదాహరిస్తాను —

ఒకటి యింటిని శుభ్రంగా వుంచడం... మొన్న ఒకాయన వచ్చి — మనకు ఇల్లు నీటుగా పెట్టుకోవడం చేతకాదు ... ఫలానా ఆయన ఇల్లు వైకుంఠం లాగా వుంది — అంటూ వ్యాఖ్యానించాడు. నిజానికి నేను ఇంటి శుభ్రతకు ఎక్కువ విలువే ఇస్తూ వుంటా!... పనిమనిషి కొంచెం ప్రొద్దెక్కి వచ్చినప్పుడో ఎప్పుడో కొంచెం చికాకుగా వుంటే వుండొచ్చు...

ఏమైనా ఈవిషయంలో మరింత జాగ్రత్త తీసుకోవా లనేది క్రొత్త సంవత్సర తీర్మానాల్లో ఒకటి ... ఇల్లు రెండు గంటల కోసారి వూడ్పించడం ... వస్తువులన్నీ చక్కగా సర్దివెయ్యడం ... నేలమీద సిగరెట్టు పీకా, అగ్గి పుల్లలు పడకుండా చూడడం — వగైరా కార్యక్రమాలు ప్రారంభించదలిచాను.

నువ్వేలేందే విజయవాడ బోసిపోతుంది మిత్రమా!

ఈ శుభ్రత విషయం మనస్సులో చాలా కాలంనుంచి మెదులుతోంది దళ్లే [illegible] వెళ్లి విరహ గీతాలు వల్లించా ... వీడ్కోలు సమయంలో ప్రత్యేకించి వాడే సమాసాలు కొన్ని దొర్లించా!... అతడు లేందే విజయవాడ బోసి పోతుందనే భావంకూడా ప్రదర్శించా ...

చివరకు వాళ్ల యింట్లో వున్న ... పెద్ద సైజు యాష్ ట్రే అన్నా ఇచ్చి పోతాడేమో — అతనికి సిగరెట్లు కాల్చే అలవాటు లేదుగదా! — అనిపించింది. స్వయంగా కాకపోయినా నా భావాన్ని అతనికి అర్థమైంది. ఇంత చేసినా ప్రయోజనం లేకపోయింది. ''యాష్ ట్రే కావాలంటే నేను బదిలీ అవుతున్న వూరు రమ్మనండి... అక్కడ బహూకరిస్తాను ... అన్నాడట ఆయన.

క్రొత్త సంవత్సరంలో గుర్తించి వ్యవహరించ వలసిన విషయాలలో ఒకటి ''ఎంత ఆప్యాయత ప్రకటించినా, ఎంత అవినాభావ సంబంధానికి సంబంధించిన సీనులు రిహార్సల్ చేసి నటించినా — యాష్ ట్రే కూడా సంపాదించలేవు ... వెండి కప్పులు, ట్రాఫీలు, మొమెంటోల మాట ఆలావుంచి.

కనుక, మనమ్ము ఎప్పుడైనా చెప్పకుండా ఏవస్తువు మీదకైనా పరుగెత్తుతుంటే — చూస్తూ వూరుకో కుండా దాని పుట్టుపూర్వోత్తరాలు నిరుగ్గొట్టి కదలకుండా చెడెయ్యడం అవసరమనేది కూడా గమనింపదగిన ఒకటి నోట్ చేసుకొన్నాను.

అతిథిరాగానే అగరుపుల్ల వెలిగించడం

ఇల్లు అలంకారంగా వుండాలని కదా ప్రయత్నం. జనవరిలో రెండు మూడు గాజొను చెంబుర్లు కొని వుంచడం ... ఒక ఫ్లవర్ వేజ్ మంచిది సంపాదించడం, అతిథి రాగానే వెంటనే ఒక అగరుపుల్ల వెలిగించడం ... జనవరిలో కుదరదేమో గాని, ఫిబ్రవరి, మార్చి నెలల నుంచి, కుర్చీలకు కొంచెం సెంటు పూయడం ... ఇలా క్రమంగా శుభ్రతతో పాటు — సుగంధ పరిమళాలు కూడా కల్పించడం కార్యక్రమంలో చేర్చుకొన్నాను.

ఇలా ఒక సంవత్సరం జరిగిన తర్వాత మళ్లీ క్రొత్త సంవత్సరం వచ్చి తీరుతుంది. కనుక అప్పటికి ఈ వూల్లోనే వుంటే ఒక గది ఎయిర్ కండిషన్ చేయించడం ... దాన్ని రిసెప్షన్ రూముక్రింద వుంచడం జరుగుతుంది.

కాని, అప్పటి జాతకాన్ని బట్టి ఆశ్రమ జీవితం తప్పదంటే — పైన చెప్పినవన్నీ వదిలి ఒక పల్లెటూళ్లో పర్ణశాలలో చేరడం ... అతిథుల్ని ఆరామంలో వృక్షచ్ఛాయల్లో పచ్చిక తివాసీలమీదకు ఆహ్వానించడం ...

ఇలాంటి కోర్కెలు కొన్ని క్రొత్త సంవత్సరంలో తొంగి చూడబోతున్నాయి ... వాటికి నేను చాలా వరకు లొంగిపోతున్నా కూడా!

— [illegible]

శ్రీకాకుళంలో పోలీసు సిబ్బంది గృహాలనిర్మాణానికి రు. 25 లక్షలు

రాష్ట్రానికి కేంద్రం మంజూరుచేసినట్లు హోంమంత్రి శ్రీ వెంగళరావు వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 31: శ్రీకాకుళంలో పోలీసు సిబ్బందికై గృహాలనిర్మాణానికి గాను రాష్ట్రానికి కేంద్రం రు. 25 లక్షలు మంజూరు చేసినట్లు హోంమంత్రి శ్రీ జె. వెంగళరావు నేడువెల్లడించారు.

విశాఖపట్నంజిల్లా విజయనగరంలో ప్రస్తుతంవున్న శ్రీకాకుళం పోలీసుసూపరింటెండెంటు కార్యాలయాన్ని త్వరలో శ్రీకాకుళానికి తరలిస్తారని నక్సలైట్ కార్యకలాపాల అణచివేతకు కార్యక్రమాలను సమన్వయపరచే వుద్దేశంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు యు. ఎన్. ఐ. విలేఖరితో జరిపిన ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడిచేశారు.

ఆఫీసు ఏర్పాటుకు లక్ష రూపాయలు విలువచేసే భవనాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, పోలీస్ సిబ్బంది గృహాలనిర్మాణం వెంటనే ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు.

గిరిజన ప్రాంతాలకు రు. 50 కోట్ల స్కీము

ఈలోగా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రు. 50 కోట్ల బృహత్ ప్రణాళికను ఆమోదించవలసిందిగా రాష్ట్రం కేంద్రాన్ని కోరగలదని ఆయన చెప్పారు.

ఇటీవలి కాలంలో శ్రీకాకుళంజిల్లాలో నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంబించక జిల్లాలో శాంతి, భద్రతల సంరక్షణకు గట్టి కృషి చేస్తుంది. పోలీసు పాలనను పటిష్ఠం చేస్తుంది.

ఈ వుద్దేశంతోనే పోలీసు సూపరింటెండెంటు ఆఫీసులో శ్రీకాకుళంకు తరలిస్తున్నదని మంత్రి వివరించారు.

శ్రీ గోరే హెచ్చరిక
(1 వ పేజీ తరువాయి)

గురించి శ్రీ గోరే ప్రస్తావించి యస్. యస్.పి. కాంగ్రెస్ వ్యతిరేకత కొనసాగడంవల్ల అది స్తంభించిన దన్నారు.

ఈ సందర్భంగా ఆయన గత జూలైలో రాజకీయ పరిస్థితిపై తమ ఉభయపార్టీల ప్రతినిధుల అంచనాలలో గల వ్యత్యాసాలను వివరించారు.

యు. పి. విధాయక్ దళ్ ప్రభుత్వంలో యస్. యస్. పి. చేరడంతో ఈ విభేదాలు ఇంకా పెరిగినవని, అలాగే అది బీహార్‌లో కూడా అలాగే చేయడంతో అది కాంగ్రెస్ వ్యతిరేకతను వదులుకోలేదని బుజువైందని, ఇందువల్ల దానితో తమ చర్చలు విడిచిపోయినవని శ్రీ గోరే వివరించారు.

అధికార కాంగ్రెస్‌తో చర్చల గురించి శ్రీ గోరే ప్రస్తావించి, అవి నాలుగు ప్రధానసమస్యలైన అధికధరలు, నిరుద్యోగం, కార్మికుల అశాంతి, భూమి శాసనాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని అంగీకరించడం తప్ప ముందుకు సాగలేదని అభిభాషించారు.

అయితే నేను ఆశావహంగా చెప్పడం లేదు. కాని అధికార కాంగ్రెస్ చర్చలు జరపాలని కాంక్షిస్తున్నది. మనం భవిష్యత్‌లో ఆ చర్చలలో పాల్గొనాలా లేదా అన్న విషయాన్ని ఈ సమావేశమే నిర్ణయించాలి'' అని ఆయన అన్నారు.

పతాకావిష్కరణ

శ్రీ గోరే నేడిక్కడ పార్టీ మూడు రోజుల జాతీయ సమావేశాన్ని ప్రారంభిస్తూ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఆ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపాల్ సేన్ హత్య గురించి ప్రస్తావించి ఈ దుర్ఘటన ప్రజాస్వామ్యంలో దేశానికి గల విశ్వాసానికే ఒక సవాల్ అన్నారు.

నూతన సంవత్సరంలో అడుగిడుతున్న దేశం ముందు నిరుద్యోగం, దారిద్ర్యం వంటి సమస్యలను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, హింసా విధానాలలో దేనిద్వారా పరిష్కరించాలన్న సమస్య వుందని, ఈ సమస్యలు హింసా విధానం ద్వారా పరిష్కారం కావని, ప్రజాస్వామ్యం, సోషలిజం ఒక్కటే ఇందుకు మార్గమని బుజువు చేయడానికి పి. యస్. పి. ఈ సవాలును అంగీకరించాలని శ్రీ గోరే వక్కాణించారు.

గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటన
(1వ పేజీ తరువాయి)

సీట్లకు అభ్యర్థులను నిలబెట్టడానికి ఇతర ప్రజాస్వామ్య పార్టీలతో కొన్ని సర్దుబాట్లు చేసుకొనగలమని అన్నారు ఆయన.

''ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి యిటువంటి సర్దుబాట్లు అనివార్యం'' అని అన్నారు ఆయన. అయితే రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఈ సర్దుబాట్లు జరుగుతాయని ఈ విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి పూర్తి స్వేచ్ఛ వుంటుందని శ్రీ నాగప్ప అల్వా అన్నారు.

లక్నో ఎ.ఐ.సి.సి. తీర్మానాన్ని మైసూరు ప్రదేశ్ కాంగ్రెసు పూర్తిగా శిరసావహిస్తుందని, ఎ.ఐ.సి.సి. చేసిన నిర్ణయం కనుక, దాన్ని ఎవరైనా ప్రతిఘటించే ప్రశ్న లేదని ఆయన అన్నారు.

పార్లమెంటులో పర్యటించిన తర్వాత సరిహద్దు వివాదంపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించగలదని ప్రధాని అన్నట్టు వెలువడిన వార్తలపై తమ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, ప్రధాని తిరిగి తాను అధికారంలోకి రాగలనని వూహించి ఈ మాటలు అని వుండవచ్చునని శ్రీ అల్వా అన్నారు.

''ప్రధాని అన్న ఈ మాటలను వోటర్లపై పరోక్షమైన బెదిరింపుగా మేము భావిస్తున్నాము. తిరిగి తనను ఎన్నుకొన్నట్లయితే మీకు న్యాయం చేస్తానని మైసూరు ప్రజలను ప్రధాని ముఖ్యపెడుతున్నట్టు కనిపిస్తున్నది. మైసూరు రాష్ట్రానికి ప్రధాని ఎన్నడూ న్యాయం చేకూర్చదని మాకు తెలుసు. ఆమె కోరేదల్లా తిరిగి తాను ప్రధాని పదవిని అలంకరించడమే'' అని అన్నారు శ్రీ నాగప్ప అల్వా.

గ్రహబలం

2-1-70 శనివారం

పుష్య శుక్ల పంచమి ఉదయం 7—26 షష్ఠి, తెల్లవారుజామున 4—55 ఉత్తరం. పగలు 11—50. ఈరోజున [illegible] గమనించి సూర్యోదయమునకు ప్రయాణములు చేయవచ్చును. తరువాత కార్యములు విడుచుట మంచిది.

మేషం: అనుకూలమయిన రోజు. సౌభాగ్యం, వృత్తి ఉద్యోగానుకూలం వ్యాసంగం, బంధుమిత్ర సవిందు విలాసాలు సంభవం.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో ప్రసంగంలో పలుకుబడి, కళత్రారోగ్యం —అయినా ప్రత్యక్షమయిన బాధ. శుభ పుణ్యకార్యాచరణ, విందు సంభవం.

మిథునం: కుటుంబ సమస్యలుంటాయి. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు. కళత్రారోగ్యం లోపించవచ్చు. శత్రుబాధ తొలంగివుంటారు. ఋణాలు కొన్ని తీరుస్తారు. పునర్వసువారికి జాగ్రత్త సూచన.

కర్కాటకం: అకాలమయినా వృత్తిలో ధనలాభం. శుభ ధనాదులున్నా యత్నకార్యాలు కొన్ని ఫలిస్తాయి. వృత్తిలో పోటీ వున్నా ఆదాయం వుంటుంది. శుభ — పుణ్యకార్యాలలో పాల్గొంటారు. విందు విలాసాలు సంభవం. ప్రయాణ సూచన.

సింహం: వ్యయప్రయాసలతో కూడిన కార్యక్రమాలున్నా, వృత్తి ఉద్యోగాలలో గౌరవం — యత్నకార్యసిద్ధి, విద్యావైజ్ఞానిక వ్యాసంగం — బంధుమిత్ర సమాగమం, సుఖ జీవనం సంభవం.

కన్య: అనుకూలమయిన రోజు. యత్నకార్యసిద్ధి, సాహిత్య విద్యావ్యాసంగం, కుటుంబ సౌఖ్యం, వృత్తి వ్యాపారాలలో ఆదాయం, మృష్టాన్న భోజన ప్రాప్తి.

తుల: వృత్తి ఉద్యోగాలలో కొన్ని సమస్యలను గూర్చి ఆలోచిస్తారు. కుటుంబ సమస్య ఇక భారంగా వుండవచ్చు. [illegible] నిదానంగా వుండవచ్చు. అయితే భోజన సౌఖ్యం వుంటుంది. విలాసాలు [illegible] చూసాలి.

వృశ్చికం: స్త్రీలాప్తి మూలకంగా ఆదాయం వుంటుంది. ధర్మకార్యా లాచరిస్తారు. శుభ పుణ్యకార్యాలకు — బంధు మిత్రులతో విందు వినోదాలకు ఖర్చు చేస్తారు. శుభ వార్తలు వింటారు.

ధనుస్సు: శ్రమగల కార్యాలు సాధించవలసి వుంటారు. అంతరంగికంగా శత్రురోగ ఋణాలలో కొన్నిటి ప్రభావముండవచ్చును. వృత్తిలో శ్రమ ఎక్కువ కావచ్చు. ఒక వ్యయం చేస్తారు. స్వల్పాదాయం వుంటుంది.

మకరం: కుటుంబ సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలు భోగదాయకంగా వుంటాయి అదృష్టం కలిసివస్తుంది. సంఘంలో పలుకుబడి సంభవం.

కుంభం: ఉదయం శత్రురోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం మీపై వుంటుంది. కాని మధ్యాహ్నం వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహవంతంగా వుంటాయి. బంధుమిత్రులతో విందువినోద [illegible] గౌరవం.

మీనం: [illegible] వుండవచ్చు. వృత్తి [illegible] అధికారులు [illegible] వుండవచ్చు [illegible] కార్యాలోచనలు [illegible] విందు విలాసాలు సంభవం. [illegible] సూచన.

చిత్రజగత్తు

''మన పోస్ట్‌మేన్ అడక్కపోయినా, పిలిచి కాఫీడబ్బులు ఇమ్మన్నా రెందుకండీ!''
''నాకు చాలామంది కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ కేలండర్స్ ... పంపిసారు! అవి క్షేమంగా చేరాలని''

శుభాకాంక్షలు

మా ఖాతాదారులకు, నిత్య నూత్న వస్త్రాలంకార ప్రియులకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రిన్స్ షో రూమ్

(Opp: గద్దె పూర్ణచంద్రరావు హాస్పిటల్)

బీసెంట్ రోడ్, విజయవాడ-2.

మా వద్ద ప్రిన్స్ గ్రూప్, మఫత్‌లాల్ గ్రూప్, బాంబే డైయింగ్ గ్వాలియర్ హార్వే మొదలగు ప్రసిద్ధిగాంచిన మరెన్నెన్నో మిల్లుల వస్త్రములు, ఆధునాతన డిజైనులలో మిల్లు ధరలకు లభించును.

బవర్* ఫిలిం పరిశ్రమకు సేవలో

64వ సంవత్సరం !!!

నేడు బవర్* మరియు ఐ టి ఇ సి లు

ఇండియాలోని తమ సహజీవనంలో 40వ ఏట ప్రవేశిసున్నవి.

ఫిలిం రంగంలోని సభ్యులందరికీ సంతోషభ్యుదయదాయకమైన నూత్న వర్షాభినందనలు

ఇంటర్నేషనల్ టాకీ ఎక్విప్ మెంట్ కో. ప్రయివేట్ లిమిటెడ్

బొంబాయి—ఢిల్లీ—కలకత్తా—ఎర్నాకులం—కడప— మద్రాసు

* యూజిన్ బవర్ జర్మనీ వారి ట్రేడ్ మార్క్

సాహిత్య అకాడెమీ

ప్రచురణలు

20% నుంచి 50%

డిస్కౌంట్‌కు

నేషనల్ బుక్ ఫెయిర్

మదరాసులో

లభించును.

రాజమండ్రివద్ద ధవళేశ్వరం ఆనకట్టకు ఏర్పడిన పగుళ్ళను కేంద్ర ఇరిగేషన్‌మంత్రి శ్రీ కె.ఎల్.రావు పరిశీలిస్తున్నదృశ్యం

ధవళేశ్వరం ఆనకట్టకు తాత్కాలిక మరమ్మత్తులు

రు. లక్షతో త్వరలోనే పూర్తి: బారేజి నిర్మాణం వెంటనే అవసరమని కె.ఎల్.రావు సూచన

విజయవాడ, డిసెంబరు 31 : ధవళేశ్వరం ఆనకట్టకు లక్ష రూపాయలకు మించని వ్యయముతో మరమ్మత్తు పనులు చేపట్టగలవుని కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖామంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నేటి సాయంత్రం ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలిపారు. ఈ మరమ్మత్తు కార్యక్రమం రానున్న వర్షాకాలంలోగా పూర్తి చేయబడగలదని ఆయన వెల్లడించారు.

ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపైన ఆనకట్ట దెబ్బతిన్న విషయం తెలుసుకుని ఆ ఆనకట్టను స్వయంగా పరిశీలించివచ్చే నిమిత్తం డాక్టర్ కె. ఎల్. రావు నేటి ఉదయం ధవళేశ్వరం వెళ్లారు. అక్కడ ఆనకట్టను తనిఖీ చేసి ఇంజనీర్లతో చర్చలు జరిపి సాయంత్రానికి ఆయన విజయవాడ తిరిగి వచ్చారు.

ఆనకట్టలో కొంత భాగం క్రుంగిపోయిన దృష్ట్యా, వీలయినంత త్వరలో గోదావరి బరాజ నిర్మించవలసిన ఆవశ్యకత నేడు ఏర్పాడినదని ఆయన అన్నారు.

సుమారు 100 సంవత్సరాల క్రితం ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆ కట్ట గోదావరినదిపై నున్న నాలుగు ఆనకట్టలలో అతి పాడవైనది, అతి ముఖ్యమైనది ఇంతకాలం అది సురక్షితంగా ఉన్నదని ఇంజనీర్లు భావిస్తూ వచ్చారు పది సంవత్సరాల క్రితం మొట్టమొదటి సారిగా ఈ ఆనకట్ట క్రింద ఉన్న ఇసుక కొన్ని ప్రాంతాలవద్ద కొట్టుకుపోయినటు ఇంజనీర్లు కనుగొన్నారు. వెంటనే వారు ఈ పాత ఆనకట్ట స్థానే గోదావరిపై కొత్తగా బరాజు నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల కొరత వల్ల ఆ కార్యక్రమాన్ని వెంటనే అప్పుడు చేపట్టలేక పోయింది. ఫ్యాలి విభాగం వద్ద ఎక్కువ ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున అక్కడ బరాజ నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. ఇంతలో విపరీతంగా వర్షాలు పడినవి. వరదలు, భారీ వర్షాలు తగ్గిన తరువాత ధవళేశ్వరం ఆనకట్ట మధ్య భాగంలో కొన్ని పగుళ్లు ఏర్పడినట్లు, ఆనకట్ట క్రిందనున్న ఇసుక నీటికి కొట్టుకొని పోయినందున ఆ భాగం రెండు అడుగుల మేరకు క్రుంగిపోయినట్లు ఇంజనీర్లు కనుగొన్నారు. అయితే, రోడ్డు భాగానికి ఎట్టి నష్టం కలుగనందున, ధవళేశ్వరం ఆనకట్టకు వెంటనే ఎట్టి ప్రమాదం జరుగదని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆనకట్టకు పగుళు ఏర్పడి కొంతభాగం క్రుంగిపోయినందున గోదావరిపై కొత్తగా బారాజ్‌ను వీలయినంత త్వరలో నిర్మించాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తున్నదని డాక్టర్ రావు పేర్కొన్నారు. బరాజ నిర్మాణాన్ని చేపట్టి నాలుగు సంవత్సరాలకాలంలో దానిని పూర్తి చేయవలసి యున్న దన్నారు

డాక్టర్ కె.ఎల్. రావుచే ధవళేశ్వరం ఆనకట్ట తనిఖీ

రాజమండ్రి, డిసెంబరు 31 : కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తిమంత్రి డాక్టర్ కె. ఎల్ రావు నేటి ఉదయం ఇక్కడకు వచ్చి వెంటనే ధవళేశ్వరం వెళ్లి (ప్రమాద పరిస్థితిలో వున్న) ధవళేశ్వరం ఆనకట్టను పరిశీలించారు ఆనకట్టలో 223వ ఉలపు వద్ద నుంచి 229వ తలుపు వరకు ఏర్పడిన పగుళ్లను ఆయన జాగ్రత్తగా తనిఖీ చేశారు కేంద్ర జల విద్యుచ్ఛక్తి విషయం కమిషన్ సభ్యుడు శ్రీ కె. పి. శ్రీనివాసరావు రాష్ట్ర చీఫ్ ఇంజనీరు శ్రీ వాసిరెడ్డి సూర్యనారాయణ ఆయనవెంట వున్నారు.

నేపాల్‌తో వాణిజ్యంపై కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబరు 31: ఇతర మిత్ర దేశాలతో వలెనే, ఇండియా నేపాల్ మధ్య వాణిజ్యం కొనసాగగలదని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నేడు ఒక ప్రకటన జారీ చేసింది.

రెండు దేశాల మధ్య పరస్పరం అంగీకరించిన ఏర్పాట్ల కాలవ్యవధి ముగియడం వల్ల ఈ ప్రకటన చేయవలసి వచ్చింది

కస్టమ్స్ డ్యూటీలు లేకుండాను, ఇంత మొత్తం అనే నిర్బంధం లేకుండాను నేపాల్ నుండి అనేక రకాల వస్తువులు దిగుమతి ఇండియాలో ... ... ప్రకటన అవకాశం కల్పిస్తున్నది

గోపాల్ సేన్ హత్య సంఘటన: హంతకులకై గాలింపు

పోలీసుల తీవ్ర కృషి

కలకత్తా, డిసెంబరు 31 : జాదవ్‌పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాల్‌సేన్ హత్యకు కారకు లయిన హంతకులను పట్టుకొ డానికి పోలీసులు తీవ్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

విశ్వసాయంత్రం 'నక్సలైటు'గా విశ్వసించబడుతున్న అజ్ఞాత దుండగులు సేన్‌ను మహా దారుణంగా చంపివేసినట్లు పాఠకులకు విదితమే. తమ కృషి సత్వరంగా ఫలితాలను యివ్వగలదని దర్యాప్తు అధికారులు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గుజరాత్‌లో అన్ని లోక్‌సభ స్థానాలకు కొత్తకాంగ్రెసు పోటీ

అహమ్మదాబాద్, డిసెంబరు 31 : రానున్న మధ్యంతర ఎన్నికలలో గుజరాత్‌లో 24 లోక్ సభ స్థానాలకు కొత్త కాంగ్రెసు పోటీ చేస్తుంది. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (అధికార కాంగ్రెస్) కార్యవర్గం నేడు అత్యవసర సమావేశం జరిపి ఈ నిర్ణయం గైకొనడం జరిగింది.

విచిత్ర నాగలి

ఈ నాగలితో రోజుకు 2 ఎకరములు గడ్డ లేకుండా దున్నవచ్చును.

గుంటూరు, డిసెంబరు 30: వి.ఎం. తేవరు అండ్ సన్సు, మేలూరు,మధురై జిల్లా, తమిళనాడువారిచే తయారుచేయబడిన 'బోస్ రాకెట్ జంటనాగలి'లోగడ ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతిలలో ప్రకటించిన ప్రకారము యీ కంపెనీవారు యీ దిగువ పుదహరించిన చోట్లలో, జనవరి నెలలో భూమి దున్ని రైతులకు చూపించెదరు.

1. భీమవరం జనవరి 2, 3 తేదీలు బృందావన్ లాడ్జి
2. పాలకొల్లు „ 4, 5 తేదీలు టూరిస్టు హోం
3. కైకలూరు „ 6, 7 తేదీలు టి. బి. (రహదారి బంగ్లా)
4. గుడివాడ „ 8, 9 తేదీలు ఉడిపిలాడ్జి
5. మచిలీపట్నం „ 10, 11 „ యిందిరా భవనము

గమనిక: ఈకంపెనీవారు ది 3—1—71న గణపవరములో జరుగు ఎగ్జిబిషన్ సమీప భూమిలో దున్ని రైతులకు చూపించెదరు.

Advt

స్టాండర్డ్ మినరల్ ప్రాడక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్,

గుంటూరు-3.

గౌరవనీయులైన తమ ఖాతాదారులకు,

ప్రగతిశీలురైన రైతులకు

సంతోషదాయకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీ పద్మా ఏజన్సీస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

బంపర్ తమిళనాడు అండ్ హర్యానా సేట్ లాటరీస్

తమిళనాడ్ టిక్కెట్ 1 కి 2 రూ 10 టిక్కెట్లు కొన్నవార్కి పోస్టేజి ఉచితం.
హర్యానా టిక్కెట్ 1 కి 1 రూ. 5 టిక్కెట్లు కొన్నవార్కి పోస్టేజి ఉచితం

మరియు ఇతర రాష్ట్రముల టిక్కెట్లు లక్ష్మి, పద్మ, కుబేర, చిన్నలాను సరసమైన ధరలకు లభించును మా ఇతర రాష్ట్రముల టిక్కెట్లు 20 కొన్నవార్కి పోస్టేజి ఉచితం. ఇప్పటికి మా ద్వారా అనేక పెద్ద బహుమతులు గెలు పొందియున్నారు

నూతన సంవత్సరములో మీదే అదృష్టంకావచ్చు. త్వరపడండి.

ఇతరవివరములకు మాతో సంప్రదించండి.

వై. మధుసూదనరావు.

ఫోను నం: 3639.

గాంధినగరం, తాలూకా ఆఫీస్ ఎదురుగా, విజయవాడ — 3.

రైతు సోదరులకు మరియు మా శ్రేయోభిలాషులకు

నూతన సంవత్సర శుభాకాంక్షలు !

నీటి పారుదల సమస్యలతో సతమత మవుతున్నారా !



మీనన్ ఇంజన్‌లు

సాగునీరు సరఫరా సమస్యకు మీనన్ డీసిల్ ఇంజన్లు పరిష్కరించేస్తాయి. సాంకేతికంగా నిర్దుష్టమైనవి, బలమైనవి, దృఢమయినవి. ఇవి చాలాతక్కువ ఖర్చుతో పనిచేస్తాయి. ఎలాంటి గొడవలూలేకుండా పనిచేయడానికి నమ్మకమైనవి. మూడు రూపాయలు మాత్రమే ఖరీదుచేసే ఒక గ్యాలను డీసిల్ నూనెతో 60,000 గ్యాలన్ల నీరు పంపుచేయవచ్చు.

మీనన్ ఇంజన్ ను నడపటానికి ప్రత్యేకమైన పరిజ్ఞానమేమీఅక్కరలేదు. వాటినినడపడంసులభంకూడా. సరసమైన వెల దానికితోడు, అమ్మకం అనంతరం సమర్థవంతమైన సర్వీసింగ్.

వివరములకు : ది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కంపెనీ

4 అండ్ 5, దూరా భవన్, రాష్ట్రపతిరోడ్డు, సికింద్రాబాదు—3 (ఆం. ప్ర).

మరియు మా ప్రాంతీయ డీలర్లతో సంప్రదించండి.

SKP



అమృతు సిల్వర్ కప్ ప్యూర్ బ్రాంది

XXX రమ్

రాయల్ త్రీ నైట్సు విస్కీ

డిస్టిల్డు అండ్ బాటిల్డు బై

అమృత్ డిస్టిలరీస్, బెంగుళూరు.

సోల్ డిస్ట్రిబ్యూటర్సు ఫర్ ఆంధ్రప్రదేశ్

నియో సావరిన్ స్టోర్సు,

152/1. రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్.

సబ్ డిస్ట్రిబ్యూటర్సు ఫర్ సర్కారు అండ్ రాయలసీమ

లిక్కర్ కార్పొరేషన్,

ప్రకాశంరోడ్డు, విజయవాడ-2.

సంగ్రహప్రకటనలు

ఎడ్యుకేషనల్

హోమియోపతి

హోమియోపతిలో తెలుగు ఇంగ్లీషు, తమిళము, కన్నడం) ఇండియాలో సమర్థమైన, మంచి పోస్టల్ ట్యూషను. ప్రాస్పెక్టసుకు వ్రాయుండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ, 6 స్ట్రింగర్ వీధి మద్రాసు—1.

రేడియో — ట్రాన్సిస్టరు రిపేరింగ్ తెలుగులో తపాలాద్వారా 3 నెలలశిక్షణ! వివరములకు 20 పైసల తపాలాబిళ్ళ పంపండి.

MARCONI RADIO SCHOOL, TIRUPUR-2.

టెలిఫోను... అగ్రికల్చర్ స్కూలు... కెర్లు, గను, ఫీల్డుమెన్ గ్రేడ్—2 గను, ఫారం అసిస్టెంట్స్ గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు 4 నెలల శిక్షణ పొంది ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు హాజరు అగుటకురివకాను ప్యాసు, పి.యు.సి.లో వు విద్యార్థులు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాసలు మెరిట్ స్కాలర్ షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు పోస్టల్ ట్యూషన్ కూడ లదు.

1. తిలక్‌రోడ్— పంతపురం, 2. మెయిన్‌రోడ్—అమలాపురం 3. కాకినాడ 4. భీమవరం 5. గుడివాడ 6. ఒంగోలు 7 మచిలీపట్నం 8. నరసరావుపేట 9. విశాఖపట్నం 10. కడప 11. నిజామాబాద్ 12. నల్గొండ మొ.లగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్సు దిగువ హెడాఫీసుకు రు 1— ఎం.ఒ. చేసి పొందవలెను.

S.S.V. Ag. T. INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

ప్రకటనలు

సత్యకృష్ణ ఎస్పీ ఆర్ కథ

వై పేరుతో వెలువడిన పుస్తకం కొన్న వారికి ఎస్పీ ఆర్ కార్డుసైజు ఫోటో పంపబడును. వివరములకు వ్రాయండి.

వై. కె. మూర్తి, దాసరివారివీధి, విజయవాడ—2.

అమ్మకము

ఫ్రారెన్ డి. డి. మెషిన్, ట్రెడిల్ మొదలైన అన్ని ఎక్విప్‌మెంటుతో మంచి రన్నింగ్ కండిషనులో నున్న ప్రింటింగ్ ప్రెస్ అమ్మబడును. లిబర్టి ప్రెస్, తెనాలి—2.

క్రమ్పూర్ కెనాల్ సెక్షన్: నెల్లూరు— మద్రాసు (జిఎన్‌టి) రోడ్డులో 6 వ మైలు దగ్గర అన్ని లైసెన్సులు కలిగివున్న రైసుమిల్లు విక్రయించబడును. బాక్సు నెం 2824, కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ—3.

మంచికండిషనులో నున్న 1961 మోడలు ఫెర్గూసన్ పి 3 ట్రాక్టరు అమ్మకమునకు కలదు వివరములకు

Post Box No 41, KAKINADA

రైసుమిల్లు సామానుల విక్రయం.

బాయిలర్లు, ఎక్స్‌పెల్లర్లు, ఆయిల్ మరియు స్టీం ఇంజనులు, సైజువారి ఇంగ్లీషు, మరియు ఇండియన్ పుల్లీలు, బెల్జియం షాఫ్టులు, హల్లర్లు, షెల్లర్లు వగైరా అమ్మబడును.

వివరములకు:

కులిసెట్టి వరదయ్య, ఫోన్: 136, పిల్ల చిన్న కృష్ణ, ఫోన్ 16 ఖమ్మం.

టెండరు నోటీసు

ఆర్‌.సి.నెం.350/70 తేది26—12—70

చిత్తూరు జిల్లా, పుంగనూరు తాలూకా, చౌడేపల్లి గ్రామ పంచాయతీలో క్రింద నుదహరించిన పనులకు మరియు వస్తువులకు పంచాయతీ రిజిస్టర్డు కంట్రాక్టరుల వద్దనుండి సీలువేయబడిన టెండర్లు క్రింద సంతకం చేసిన వారిచేగాని, వారిఅనుమతి పొందిన వారిచే గాని తేది 4—1—71 సోమవారం సాయంకాలం 4—00 గంటల వరకు తీసుకొనబడి, అదేరోజు సాయంకాలం 4—30 గంటల తర్వాత హాజరైన టెండరుదారుల సమక్షమున తెరువబడును. టెండరు షరతులకు, యితర వివరములకు ఈ కార్యాలయము పనిచేయు కాలంలో వచ్చి తెలుసుకొనవచ్చును.

వ. నెం. పని వివరము

1. సర్వే నెంబరు 158/3 లో చౌడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనము నిర్మించుట.
   ఎస్టిమేటు మొత్తం. రు. 14,500—
   ధరావత్తు మొత్తం: రు. 725—
   పనిపూర్తి చేయవలసిన కాలం: 15 2 71
   వస్తువుల వివరము·
   ఒక ఎద్దులాగు చెత్త బండి (బాల్ బేరింగ్ సీల్పు మరియు కర్రుగీటు జింకు షీటు తొట్టి)
3. ధరావతు మొత్తం: రు. 75—00
   స్ట్రీలు బీరువా
   ధరావత్తు మొత్తం రు. 50—00

(కె. నారాయణ, బి. ఏ.,)
కార్యనిర్వాహక అధికారి,
చౌడేపల్లి గ్రామ పంచాయతీ

వైద్యము

'సాల్ఫోనా' రక్తశుద్ధిమందు

మేహము,కురుపులు,నల్లరాగిరంగుమచ్చలు, మానిపుండు గజచర్మము, కరిమేహము శోభి మచ్చలు హరించును సీసా రు 12 చరక శ్రమం, సత్యనారాయణపురం, విజయవాడ—3

పురుషుల నరముల బలహీనత ఎంత నీరస స్థితిలో నున్ననూ పోగొట్టి జీవిత సుఖాన్ని ప్రసాదించును. 10 రోజుల మందు పోస్టేజితో రు 17/— డబ్బు ముందుగా పంపవలెను. వయస్సు వివరములు తెలుపండి డా.వి వి.ఎస్. ప్రసాదరావు, కోటవారి బిల్డింగ్స్ గాంధినగరం, విజయవాడ 3

పుస్తకములు

నూతన సంవత్సర శుభాకాంక్షలతో శ్రీ సాయి మోడల్ టెస్టు పేపర్స్ 10వ క్లాసు మార్చి 1971

శ్రీ సాయి మోడల్ టెస్టు పేపర్సు 10వ (ఎస్.ఎస్.సి) అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే తయారు చేయించబడి అమ్మకమునకు సిద్ధముగా నున్నవి. ఇంగ్లీషు 0 60 తెలుగు 0 60 హిందీ 0 60 సోషల్ 0.60 జనరల్ సైన్సు 0 60 జనరల్ లెక్కలు 0.60 కాంపోజిట్ 0 60 వి పి ఖర్చులు అదనము. కావలసిన వాటికి ముందుగా ఎం ఒ. పంపిన పోస్టు ఖర్చులు మేమే భరించి పంపగలము. 10వ క్లాసు విద్యార్థులకు యివి చాల ఉపయోగకరము. 100 మార్కులు సంపాదించుకొనగలరు. కాపీలకు నేడే వ్రాయండి.

శ్రీ సాయి బుక్ డిపో,
వల్లివర్పు, మెయిన్‌రోడ్, తెనాలి.

దక్షిణ రైల్వే

టెండరు నోటీసు

ఈ దిగువ నుదహరించిన వాటి సప్లయికి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుచున్నవి. దిగువ సంతకం చేసిన వారిచే 2 2 1971 తేదీ మ. 3 గంటలకు వరకు టెండర్లు స్వీకరించబడి 2 2 1971 తేది మ. 3.30 గం.లకు తెరువబడును. ఎర్నెస్ట్ మనీ ప్రతి ఐటం ఎదుట సూచించబడిన విధంగా డివిజనల్ పేమాస్టర్, దక్షిణ రైల్వే గుంతకల్ కుపద్ద 30.1 1971 తేదీ ఉ 12 గంటల లోపుగా డిపాజిట్ చెయ్యవలెను.

1. హెల్త్ ఇన్‌స్పెక్టర్ (కాలనీ),గుంతకల్ వారికి 10 (పది) జతల యెద్దు విడిగా ఒక ఎద్దు, 4గురు బండి తోలే వాళ్ళు
   ఎర్నెస్టుమనీ రు 428 —
2. గుంతకల్ లోని రైల్వే ఆసుపత్రి ఆవరణలో గుడ్డలు లినెన్ ఉతుకుట.
   ఎర్నెస్టుమనీ రు 324 —

షరతుల వివరాలు దిగువ సంతకం చేసిన వారి ఆఫీసు నుంచి ఆఫీసు పనిచేసే ఏ రోజునైనా ఆఫీసు వేళలలో 28.1.1971 వరకు పొందవచ్చును.

డివిజనల్ సూపరింటెండెంటు.
(మెడికల్)
డివిజనల్ సూపరింటెండెంట్స్
ఆఫీసు, గుంతకల్
28.12.70

దక్షిణ రైల్వే

టెండరు నోటీసు

గుంతకల్ రైల్వే ఆస్పత్రికి 1971—72 సంవత్సరానికి ఈ క్రింది భోజన వస్తు పదార్థాల సప్లయి నిమిత్తం దిగువ సంతకం చేసిన వారిచే ఆహ్వానించబడుతున్నసీలు వేసిన టెండర్లు 2—2—1971వ ధ్యాహ్నం3గం వరకు స్వీకరించబడి, 2 2 1971 మ 3 30 గంటలకు తెరువబడును.

1. అవుపాలు మరియు/ లేదా గేదె పాలు
   ఎర్నెస్టుమనీ రు 765 —
2. వెన్న
   ఎర్నెస్టుమనీ రు 175 —
3. రొట్టె
   ఎర్నెస్టుమనీ రు 320 —
4. మాంసాహార పదార్థాలు
   ఎర్నెస్టుమనీ రు 490 —

పైన పేర్కొనబడిన ప్రతి ఐటముకు, ఐటముల,షెడ్యూలు, షరతులు కల టెండరు ఫారములు (ట్రాన్స్ఫర్‌కు సీలు లేదు) ఒక్కొక్కటి రు2/— రొక్కానికి28 1 71 తేదీ మ 3 గంటల వరకు జారీ చెయ్యబడును. పైన వివరించిన విధంగా ఎర్నెస్టు మనీ రొక్క పూర్వకంగా డివిజనల్ పేమాస్టర్, దక్షిణ రైల్వే, గుంతకల్ వద్ద 30 1 1971 తేదీ మ 12 గం లోపుగా గాని అంతకు ముందుగాగాని డిపాజిట్ చెయ్యవలెను. టెండరు ఫారములు పోస్టులో పంపాలని కోరితే అదనంగా రు 2/— దిగువ పేర్కొనబడిన ఆఫీసుకు పోస్టేజి చార్జీల క్రింద పంపవలెను.

డివిజనల్ సూపరింటెండెంటు,
(మెడికల్)
డివిజనల్ సూపరింటెండెంట్స్
ఆఫీసు, మెడికల్
బ్రాంచి గుంతకల్
28 12.70

నూతన సంవత్సర సందర్భంలో తగ్గింపు ధరలు నేటి నుండి 15—1—71 వరకు 25% రిబేటు

Flex బూట్లు

కామ్సారు చెప్పులు

మోహన్ షూ కంపెనీ

గాంధినగరం, విజయవాడ 3
స్థాపితం 1953 ఫోన్ 6544
(అన్ని కంపెనీలలో తయారైన పాదరక్షలు దొరుకు చోటు)

SUVARNA

గొప్ప అవకాశం



హెచ్ ఎం సి బాండ్ సా / ట్రా శ్రీ మెషిన్లు పూర్తి ఉడ్ వర్కింగ్ మెషినులు అన్ని సైజులవి రెడీ స్టాకు నుంచి లభించును వాయిదా పద్ధతి కూడా ఏర్పాటు చెయ్యబడగలదు. బ్యాంకుల నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి, ప్రయివేటు వర్గాల నుంచి బుణాలు కూడా ఏర్పాటు చెయ్యబడును.

సంప్రతించండి :

హిందూస్తాన్ మెషిన్ క్రాఫ్ట్

286, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.

(బ్రాంచీలు కోయంబత్తూరు, బెంగుళూరు)

1A

ది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

రీజినల్ ఆఫీసు
10—2—2 ఏసిగార్డ్స్, హైదరాబాద్—4

టెండరు నోటీసు

No E 25(54)/70-CONTR
Dt 25-12-70

ఖమ్మం(ఖమ్మం జిల్లా) కాకినాడ(తూర్పు గోదావరి జిల్లా) ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా)లలోను, చుట్టుపట్లను వున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి స్టోరేజి గోడవుముల వద్ద 1 2 1971 నుంచి గాని ఆ తర్వాత నిర్ణయించబడగు తేదీ నుంచి గాని రెండేళ్ళ పాటు ఆహార ధాన్యాల లోడింగ్, అన్‌లోడింగ్, రవాణాలు జరిపించగల కంట్రాక్టరును నియమించే నిమిత్తం రీజినల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ వారు టెండర్లను ఆహ్వానిస్తున్నారు.

టెండరు (ట్రాన్స్ఫర్ చెయ్యడానికి వీలు లేదు) రు 10 —(పది రూపాయలు) (వాపసు చెయ్యబడదు) చెల్లించి పొందిన నిర్ణీత ఫారములలో రీజినల్ మేనేజరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ పేర ఖమ్మం గోడవునకు సంబంధించిన టెండర్లు 19 1 1971 మ. 3 గం ల లోపు గాను, కాకినాడకు సంబంధించినవి 20.1.71 ఆముదాలవలస గోడవున్‌కు సంబంధించినవి 21 1.1971 లోపుగాను చేరునట్లు పంపవలెను. పై డిపోలకు ఒక్కొక్క దానికి విడివిడిగానే టెండర్లు పంపవలెను. అన్ని డిపోలకు ఒకే టెండరులో యిచ్చిన ఆఫర్లు తిరస్కరించబడగలవు. టెండర్లతో పాటు ఎర్నెస్టుమనీగా రు 1500 — (అక్షరాలా పదిహేనువందల రూపాయలు) రీజినల్ మేనేజర్, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ పేర జాతీయం చెయ్యబడిన షెడ్యూలు బ్యాంకు నుంచి తీసుకొన్న డిమాండు డ్రాఫ్టును టెండర్లకు జతపరచి పంపవలెను. ఎర్నెసు మనీ జతపరచబడని టెండర్లు, కండిషనల్ టెండర్లు తిరస్కరించబడును నెగ్గిన టెండరుదారు రు 5,000 — సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలెను. ఈ ఎర్నెస్టు మనీ, సెక్యూరిటీ డిపాజిట్టు ఒక్కొక్క డిపోకు నిర్ణయించబడినవి కాని అన్ని డిపోలకు కలిపి కాదు. టెండరు ఆమోదించినట్లు తెలిపిన తేదీ నుంచి ఒక వారం లోపుగా సెక్యూరిటీ డిపాజిట్‌లో సగం మొత్తం ఒకేసారి చెల్లించి, మిగిలిన 5(% కంట్రాక్టుకు సంబంధించి అంగీకరించబడిన ప్రతి బిల్లు నుంచి 5% మినహాయింపు పద్ధతికి అవకాశమీయుబడును

టెండరుదార్లు తాము ఏ డిపోకు సప్లయి చెయ్యదలచుకొంటే ఆ డిపో లోడింగ్, అన్‌లోడింగు స్థానాలను చూసి పరిచయం కలిగించుకోవడం తమకే క్షేమకరమని సలహా యివ్వబడుతున్నారు టెండరు ఫారములు 6 1 1971 నుంచి 18 1 1971 లోపుగా ఆఫీసు వేళలలో రీజినల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి నుంచి విక్రయించబడును 18 1.1971కి తరువాత టెండరు ఫారాల కోసం అందే దరఖాస్తులు పరిశీలించబడవు టెండరు ఫారాలను బాగా ముందుగానే కొని, కంట్రాక్టు షరతులతో పరిచయం చేసుకోవలసినదిగా టెండరు దారులకు సలహా యివ్వబడుతున్నది.

ఒక డిపో కాంట్రాక్టుతో గాక, యింకా ఎక్కువడిపోలకు టెండరు వెయ్య దలచినపక్షంలో ప్రతి డిపోకు విడివిడిగా దరఖాస్తులు పంపవలసినదిగా కూడా టెండరు దారులకు సలహా యివ్వబడుతున్నది.

రీజినల్ మేనేజరు,
(రీగ్ జి.ఎం. సంవాద్)

తెలంగాణాపై ప్రధాని కొత్త పథకం

రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో ఇందిరా గాంధి సమాలోచనలు

న్యూఢిల్లీ, డిసెంబరు 31 మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో సమస్య పరిష్కృతను కోరే నాయకులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరే నాయకులకు మధ్య గల విభేదాలను పరిష్కరించి, సామరస్యాన్ని కుదర్చడానికై ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి సాయంత్రం ప్రయత్నాలు ప్రారంభించారు

ఆమె మొదట తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావును కలుసుకున్నారు ఆయన మధ్యవర్తి పాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.

తరువాత ప్రధానమంత్రి తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డిని ఒకరి తరువాత ఒకరిని కలుసుకుని సమాలోచనలు జరిపారు

ప్రధాని చర్చలు

శ్రీమతి ఇందిరాగాంధి నేటిరాత్రి ప్రొద్దుపోయిన తరువాత శ్రీ బ్రహ్మానందరెడ్డిని రెండవ సారి కలుసుకున్నారు.

దీనివలన తెలంగాణా పై ఒక ప్రకటన తధ్యమని ఇక్కడ రాజకీయ వర్గాలవారు వూహాగానం చేస్తున్నారు.

ప్రత్యేక వాదుల అభిమతాలను కొంతవరకు తీరుస్తూ అందరికీ తగినంత వ్యవధి యిచ్చే విధంగా ప్రధానమంత్రి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ పథకంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, తెలంగాణా అభివృద్ధికిగాను ప్రధానమంత్రి సూచించిన అష్టసూత్ర కార్యక్రమం ఎంతవరకు సక్రమంగా అమలు జరిగేదీ అయిదు సంవత్సరాలు వేచి చూచిన పిమ్మట అసెంబ్లీలోని తెలంగాణా సభ్యులలో మూడింట రెండు వంతులమంది సభ్యుల అభిప్రాయానుసారం తెలంగాణా భవిష్యత్తు తేలిపోతుంది.

అటు తెలంగాణా ప్రజాసమితి నాయకులు, ఇటు రాష్ట్ర కొత్త కాంగ్రెస్ నాయకులు — ఉభయ పక్షాలవారు కూడా ప్రస్తుతం శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వాన్ని బలపరుస్తున్నందున, మధ్యంతరఎన్నికల సందర్భంలో ఆమెను బలహీనపరిచే ఎట్టి ప్రయత్నాన్ని అయినా నిరోధించే తలంపుతో ఉన్నందున, పరిష్కారానికి అవకాశాలు ఇప్పుడు బహుళంగా ఉన్నవని ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వర్గాల వారు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, కేంద్ర నాయకత్వం సలహాపై మేరకు రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరపాలన్న సూచనను ఉపసంహరించుకున్నారు.

తన పట్టుదల నెగ్గనందుకు శ్రీ బ్రహ్మానందరెడ్డి కోపంగా ఉన్నట్లు ఒక స్థానిక వార్తా పత్రికలో నేటి సాయంత్రం వెలువడిన వార్తలను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి నరసారెడ్డి ఖండించారు. పత్రికలలో పేర్కొన్నట్లు, శ్రీ బ్రహ్మానందరెడ్డి హైదరాబా వెళ్ళ లేదని, ఢిల్లీలో చర్చలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.

హరిజనులకు విద్య, ఉపాధి సదుపాయాలు

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో డాక్టరు కె.ఎల్.రావు సూచన

విజయవాడ, డిసెంబరు 31: సమాజంలో అట్టడుగున పడివున్న హరిజనులకు తగిన ఉపాధి చూపించి, వారు చదువుకుని పైకి రావడానికి సరియైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై యున్నదని కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె ఎల్. రావు నిన్న సాయంత్రం యిక్కడ వించిపేటలోని గంగానమ్మగుడి సెంటరులో జరిగిన సభలో అన్నారు.

భారతీయ నిమ్నజాతుల అధినేత డాక్టర్ అంబేద్కర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరిస్తూ, అంబేద్కర్ ఎంతో నిరుపేద అయినా పట్టుదలతో, కార్యదీక్షతో పెద్ద చదువులు చదివి భారతదేశ ప్రజలందరిచేత గౌరవింపబడే విధంగా నవభారత రాజ్యాంగ నిర్మాత అయ్యాడనీ అటువంటి దీక్ష, ఉత్సాహం నిస్వార్థ ప్రజాసేవ నేటి యువకులకు అవసరమన్నారు

సభకు అధ్యక్షత వహించిన శ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ అంబేద్కర్‌ను చూస్తుంటే సామాన్యమైన వ్యక్తి కూడా ఆసక్తి, అభిరుచి, దీక్ష వున్నట్లయితే ఎంతటి ఉన్నత స్థానాన్నయినా చేరుకోగలడని అనిపిస్తుందన్నారు. అంబేద్కర్ పీడిత ప్రజల సముద్ధారకుడని శ్రీ మరుపిళ్ల చిట్టి (ఎం ఎల్.ఏ) అభివర్ణించారు. శ్రీ సిరిపురపు కోటేశ్వరరావు అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపారు శ్రీ మోదుకూరి జాన్సన్ అంబేద్కర్ విగ్రహాన్ని హరిజనులే ఆవిష్కరించుకోవలసిన దుస్థితి భారతదేశం నుండి యింకా తొలగిపోలేదన్నారు తోటి కులాలతో సమానంగా జీవించాలని హరిజనులకున్న ఆకాంక్ష సఫలీకృతం అయేటట్లు చూడాలని ఆయన కోరారు అంబేద్కర్ కల్చరల్ అసోసియేషన్ తరపున శ్రీ కె. పాపయ్య స్వాగతం పలికారు.

తెనాలి కాలేజీ విద్యార్థుల సమ్మె

తెనాలి, డిసెంబర్31 ఇంటర్‌మీడియట్ పరీక్షలను ఇంటర్‌మీడియట్ బోర్డు కాక, యూనివర్సిటీ నిర్వహించాలనీ, సిలబస్‌ను తగ్గించాలని కోరుతూ, తెనాలి వి ఎస్ ఆర్. కాలేజీకి చెందిన 600 మంది ఇంటర్ మీడియెట్ విద్యార్థులు నిన్న నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించారు.

అన్ని సబ్జక్టులలో పాఠ్య గ్రంథాలను సకాలంలో అందజేయాలనీ, ఇంటర్మీడియట్ కోర్సులలో జనరల్ సైన్సు, లెక్కలు వుండరాదనీ వీరు కోరుతున్నారు.

వి హా మిత్రులకు సూర్య నాట్యరంగాలకు రాజస్థాన్ స్టేట్ లాటరీస్ టిక్కెట్లతో అందజేయండి

మొదటి బహుమతి రు 10 లక్షలు డ్రా 1—1—1971 టిక్కెట్టు : రు. 1

30—12—70న జరిగిన డెయిలీ డ్రా ఫలితం ఒక బహుమతి: రు 5,000 No E-237702

7 బహుమతులు ఒక్కొకటి రు500వంతున Ticket No E-942961, F-544879, E-186830, G-298373, G-392181 H-076393 and C-818780

మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లు కల ప్రతి టిక్కెట్టుకు రు 50వంతున 56కన్సొలేషన్ బహుమతులు.

డైరెక్టర్ స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్

నెలకు రు. 5/- లు జపాన్ మోడల్ ట్రాన్సిస్టరు

3 బాండ్, ఆల్ ట్రాన్సిస్టరు ఆల్ వరల్డు ధర రు. 325 నెలసరి రు 5/— వాయిదాలలో దొరకును.

PLAZA ELECTRONICS, P.B 2105, Delhi-7

మూలశంకకు

త్వరగా నమ్మకమైన హెడన్‌సాతో చికిత్సను పొందండి శస్త్రచికిత్స అవసరములేదు!

సహించలేని బాధ ఉందా? తీవ్రంగా దురద వుందా? మంటతో నెత్తురు పడుతుందా? ఆమోఘమైన చికిత్స ఎంతమాత్రము కాలయాపనచేయవద్దు! ఉపేక్షిస్తే తీవ్రమైన పరిస్థితులకు దారితీసి-శస్త్ర చికిత్స తప్పనిసరి ఔతుంది. సకాలంలో హెడెన్‌సాతో ఉపశమనాన్ని పొందండి. ఇది నమ్మకమైన జర్మను మూలశంక నివారణము. 108 దేశాలలో వైద్యులందరూ శిఫారసు చేస్తున్నారు హెడెన్‌సా శీఘ్రంగా గుణాన్నిచ్చి బాధను దురదను శమింపజేస్తుంది-విరేచనము ఎంతమాత్రము కష్టమనిపించదు హెడెన్‌సాలో ఉండే అమోఘమైన మందులు సామర్థ్యంగా గుణాన్ని కలిగించి రక్త శంకలను కుతుకింప జేసి ఆరోగ్యకరమైన టిష్యూ కణాల ప్రవృద్ధికి సహకరిస్తుంది గమనించండి మూల శంకలకు సకాలంలో హెడెన్‌సా చికిత్స చేసుకుంటే ముమ్ముందు శస్త్ర చికిత్స అవసరం ముండదు!

హెడెన్‌సాలో మత్తును కల్గించే మందులు ఏమియు లేవు

అసలైన జర్మన్ సూత్రాలకు అనుగుణంగా ఇండియాలో వీరిచే తయారు చేయబడుచున్నది

ది డాలర్ కంపెనీ
337. తంబుచెట్టి స్ట్రీటు
మద్రాసు-1

ప్రసిద్ధి పొందిన కెమిస్టు లందరివద్ద లభించును.

93 DOL-2TG

స్క్రీన్ చదవండి సుప్రసిద్ధమైన ఫిలిం వార పత్రిక

అసలైన కాంబినేషన్ కూలర్లు



సౌకర్యమైనది ఎక్కువ విస్తీర్ణముకలది త్వరగా శీతల పరచునది

రిచర్డ్‌సన్ & క్రూడస్ లిడ్., ఫస్ట్ లైన్ బీచ్, మద్రాసు-1.

జమ్మీ లివర్‌క్యూర్ పిల్లల లివర్, స్ప్లీన్ వ్యాధులకు

(ఆయుర్వేదిక్ ప్రాడక్టు)

పిల్లల లివర్ జబ్బులకు నమ్మకమైన చికిత్స.

- కాలేయ సంబంధమైన లోపమును పోగొట్టును
- అంటు సంబంధమైన కాలేయమునకు ఉపయుక్తమైనది
- టానిక్కుగా పనిచేయును
- ఎదుగుదలను, ఉత్సాహమును పెంపొందించును.

వివరములకు వ్రాయండి·

సోల్ కన్సెషనైర్స్ మెస్సర్స్. జమ్మి వెంకటరమణయ్య అండ్ సన్స్. 1—8—522/18—ఏ చిక్కడపల్లి (స్వరాజ్‌హోటల్ వెనుక) హైదరాబాద్—20 ఏ పి.

జమ్మివారి మిల్కు ఆఫ్ మెగ్నీషియా వాడండి. ఆమ్లమును నిరోధించును. సాఫీగా విరేచన మగును హూకో కక్కువాయి దగ్గులకు న్యూట్రిటోన్ ఆకలి పుట్టించి జీర్ణము కలిగించు టానిక్కు.

తయారుచేసినవారు : జమ్మి ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరి, మద్రాసు—26.



న్యాయవాది:

ఆయన ఇతరుల వ్యవహారాల్లో ముక్కు దూరుస్తారు అవును మరి! ఆయన ప్రపంచం బ్రాండ్ షన్ముగం నశ్యం మాత్రమే వాడుతాడు.

అసలైన షన్ముగం నశ్యం ప్రపంచం ట్రేడ్ మార్కు కలిగియుంటుంది

తయారుచేయువారు:

ది ఒరిజినల్ షన్ముగం స్నఫ్ (స్థాపితం 1839) కంపెనీ. పోస్టు బాక్సు నం. 140, మద్రాసు-1

అ... ... ... ప్రత్యేక ... ... డీజిల్, ఆయిల్ ఇంజన్లు, ...

శ్రీ దుర్గా డీసెల్ హౌస్

ఆథరైజ్డు మైకో బాష్ సర్వీస్ సెంటరు

గోపాలరెడ్డి రోడ్, విజయవాడ 2.

... ... ఇంజన్ పంపులలోని ఎలిమెంట్సు, డెలివరి వాల్వులు, నాజిల్సు ... ... బాష్ ... ... కంపెనీ ధరలకు లభించును ... ... కండిష ... ... స్థాపించబడిన జర్మన్ బాష్ మిషిన్లపై ... ...

క్లచ్ ... ... కండిషన్ చేసి క్లచ్ ప్లేట్లకు లైనింగ్ రివిటింగ్ చేయబడును బ్రేక్ డ్రమ్ములు టర్నింగ్ చేసి, బ్రేక్ లైనింగ్సు రివిటింగ్ చేసెదము.

అనుభవముగల సిబ్బందిచే నమ్మకంగా గ్యారంటీగా సకాలములో రిపేర్లు చేయబడును

సపట్ మలామ్

తామర, గజ్జి, చిడుము పాదములమీద మరియు వేళ్ల మధ్య ఒరుగుళ్లను పోగొట్టుటకు దివ్యమైనది.

SAPAT & CO., BOMBAY 2.

ఏజంటు : ది ట్రేడ్ ప్రమోటింగ్ కార్పొరేషన్ జకింగ్‌హాంపేట, విజయవాడ—2.

ప్రశస్తంగా పనిచెయ్యటంలో ప్రథమస్థానం పొందినవి



బాలసుబ్రమణ్య పంపులు-మోటార్లు-మోనోబ్లాక్సు

బాలసుబ్రమణ్య ఫౌండ్రి
రుపేల్‌రోడ్ కోయంబత్తూర్
PHONE: 24313 GRAMS: "RUNWELL"

మా మిత్రులకు. డిపాజిటర్లకు; వ్యాపారసంబంధీకులకు ఎల్లరకు నూతన సంవత్సరము ఆనందదాయకము, శ్రేయస్కరము అగునుగాకయని కోరుచున్నాము.

ఈవరకు గడించండి 13%

మీ డబ్బు మావద్ద డిపాజిటుచేసి అది శీఘ్రంగా, భద్రంగా పెరగటం గమనించండి· మేము 24 నెలలు, ఆపైబడిన కాలపు డిపాజిట్లకు సాలుసరి 13% ఇస్తున్నాము.

ఇతర వివరములకు:
—దయచేసి వ్రాయండి—

తమిళనాడు ఫైనాన్స్ కార్పొరేషన్ (రిజిస్టర్డు) 10, బ్రాడ్వే, మద్రాసు—1 ఫోన్: 20455.

మా రు. 25,000, రు. 10,000 మరియు రు. 5,000/- చీటీ గ్రూపులలో చేరండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు



మ్యాటర్‌నుంచి ట్రాక్టర్ టైర్లవరకు ఫుల్‌సర్కిల్ రీట్రెడింగ్ దక్షిణాదిని ప్రప్రథమం

ది అనామలైస్ రీ ట్రెడింగ్ కార్పొరేషన్
42, మౌంట్ రోడ్డు, గిండి, మద్రాసు-32.
(ఫోన్: 801200 అండ్ 802926)

ELEGANT

ROVER

లక్కీ కూపన్ స్కీము

ఇప్పుడు 28-2-71 వరకు పొడిగించబడింది





లక్కీ డ్రా తో
ఒక రోవర్ సైకిల్ కొనండి
ఒక స్కూటర్ గెలవండి!
మొత్తం 75 ఆకర్షణీయమైన బహుమతులు

ఎవరెస్టు సైకిల్స్ లిమిటెడ్. గౌహతి ★ కలకత్తా ★ వారణాసి ★ పాట్నా ★ కటక్.

వరునికి ఒక రోవర్ ఇవ్వండి - అతడు ఒక స్కూటర్ గెలవవచ్చు.

శుభాకాంక్షలు

SRMT

రెగ్యులర్ పార్శిల్ లారీ సర్వీసు.

మా ఖాతాదార్లకు, శ్రేయోభిలాషులకు, వ్యాపారస్తులకు మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేయుచున్నాము.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మైసూరు, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రములలోని ముఖ్య వ్యాపార కేంద్రములలో రెగ్యులర్ పార్శిల్ లారీ సర్వీసును నడుపుచున్న సంస్థ.

శ్రీ రామదాసు మోటారు ట్రాన్సుపోర్టు ప్రైవేట్ లిమిటెడ్,
కాకినాడ-1.

22వ వార్షికోత్సవం

22 సంవత్సరములనుండి వ్యాపారముజేయుచు, అందరి ఆదరాభిమానములు పొందుచూ నగరములో ప్రముఖ వ్యాపార కేంద్రముగా మా షాపును అభివృద్ధిపరచిన మా ఖాతాదారులకు, సప్లైదారులకు ప్రత్యేక అభివందనములు తెలియ జేయుచున్నాము.

ఈ రోజు నుండి 23వ సంవత్సరము ప్రారంభమగుచున్నది. గనుక యీసంతోషసమయమున, సంక్రాంతి పండుగ సందర్భమున అనేక రకముల 1971 న్యూమోడల్ చెక్, స్ట్రయిప్ పట్టు చీరలు తెప్పించినాము. మరియు మీ అందరికి మరింత సేవ జేయుచు మీ ఆదరాభిమానములు పొందుటయే మా ఆశయం.

మీ అభిమాన క్లాత్ షోరూం



అశోక్ స్టోర్సు
(డీలక్సు క్లాత్ షోరూం)

ఫోను: 6537
బీసెంటురోడ్
విజయవాడ-2.

మా అభిమానులకు, హితైషులకు ఎల్లరకు మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

ಬೆಂಗಾಲ್

Nation's Best



బెంగాల్ பெங்கால்

Bengal

മെസ്സ്ര്സ് బెంగాల్ ఎలెక్ట్రికల్స్ కం., బెంగుళూరు - 1. మద్రాసు - 17.

ఆంధ్రప్రదేశ్‌కు సోల్ డిస్ట్రిబ్యూటర్సు: జి. ఏ. పరశురాం అండ్ కం., లక్డీకాపూల్. హైదరాబాద్ -4, (ఆం. ప్ర)

అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనము, హైదరాబాద్ నందలి మా స్టాల్సును, అఖిల భారత పారిశ్రామిక, వ్యవసాయిక ప్రదర్శనము, తేనాంపేట, మద్రాసు నందలి మాస్టాలు నం.పి. 4 ను దయచేసి సందర్శించండి.

హైదరాబాద్‌లో టెలివిజన్ కేంద్రం

చతుర్థ ప్రణాళికలో స్థాపించాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి శ్రీ వాసుదేవరావు ప్రకటన

హైదరాబాద్, డిసెంబరు 31: హైదరాబాద్‌లో టెలివిజన్ కేంద్రం అయిదవ ప్రణాళికలో కాక, నాల్గవ ప్రణాళికలోనే నెలకొల్పడానికి సత్వరం కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరినదని సమాచార శాఖా మంత్రి శ్రీ ఎ. వాసుదేవరావు నేడిక్కడ జూబిలీ హాలులో విలేఖరులతో మాట్లాడుతూ తెలియజేశారు.

విశాఖ రేడియో కేంద్రం

విశాఖపట్టణం వద్ద 100 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ నెలకొల్పడానికి కేంద్రం అంగీకరించేటట్లు చేయడంలో రాష్ట్రప్రభుత్వం సఫలీకృతమైనదని ఆయన అన్నారు.

ఇందుకు సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పటికే ప్రారంభమైనవని చెప్పారు.

హైదరాబాద్ ఆకాశవాణి నుండి వాణిజ్య ప్రసారాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కావచ్చునని, మంత్రి సూచించారు.

సమాచార ప్రచారరంగం

సమాచార ప్రచార రంగంలో రాష్ట్రం ఘనమైన ప్రగతిని సాధించినదని ఆయన అన్నారు.

సమాచారశాఖను విజయవాడలో రాష్ట్ర సమాచార కేంద్రంతో టెలిప్రింటర్ ద్వారా సంబంధం పెట్టుకునే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదించినదని త్వరలో టెలిప్రింటర్ పని చేయుడం మొదలవుతుందని శ్రీ వాసుదేవరావు తెలియజేశారు.

ప్రధాన కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని సమాచార కేంద్రంతో సంబంధం పెట్టుకునే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు.

భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో శాఖను, ఈ ఆర్థిక సంవత్సరం లోనే విజయవాడ వద్ద తెరుస్తారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మిక్కిలి కృషి చేసినదని అన్నారు.

ప్రభుత్వం కృషి ఫలితంగా చివరి అసెంబ్లీ సమావేశం నుంచి 'నేడు అసెంబ్లీ' అనే శీర్షికలో ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభించినదని శ్రీ వాసుదేవరావు తెలియజేశారు. ఇక్కడ తెలుగు, ఉర్దూ ప్రాంతీయ బులెటన్లు అద్యతన భావిలో ప్రారంభం కావచ్చునని అన్నారు.

చలనచిత్ర పరిశ్రమాభివృద్ధికి కూడా బహుళంగా అవకాశాలు ఏర్పడినవనిఅన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా మిక్కిలి ఏర్పడినవని చెబుతూ వివిధ పథకాలను గురించి వివరించారు.

జర్నలిస్టుల వృత్తికి సంబంధించిన సమస్యలను గురించి ఎప్పటికప్పుడు వారితో చర్చించే నిమిత్తం ఒక సంప్రతింపుల సంఘాన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సమాచారమంత్రి తెలియజేశారు.

అక్రిడిటేషన్ కమిటీని పునరుద్ధరించే విషయం కూడా యోచిస్తున్నామని సూచించారు వారు పత్రికా విలేఖరులకు జిల్లా ప్రధాన కార్యస్థానాలలో గృహ వసతి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం తోడ్పడగలదని చెప్పారు. న్యూస్‌ప్రింట్ కొనుగోలు చేయుడానికి వార్తాపత్రికలకు రుణాలు ఇచ్చే విషయం స్థానిక బ్యాంకులతో రాష్ట్రప్రభుత్వం చర్చించగలదని అన్నారు.

వివక్షతలేకుండా పత్రికలకు వ్యాపార ప్రకటనలు

వివక్షత లేకుండా పత్రికలకు వ్యాపార ప్రకటనలు యిచ్చే అభ్యుదయకరమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని శ్రీ వాసుదేవరావు వివరించారు. ఇప్పుడున్న ఏర్పాటు ప్రకారం 'అప్రూవుడు జాబితా' అంటూ ఏమీ లేదని అన్నారు. మొదటిసారిగా 'క్లాసిఫైడ్' అడ్వర్‌టైజ్‌మెంట్లు కూడా వారపత్రికలకు యివ్వబడుతున్నవని చెప్పారు.

నేడే హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, డిసెంబరు 31 [illegible] అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను [illegible] ఈ ప్రదర్శనలో సుమారు 1600 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.



భారతదేశములో బాల్ బేరింగు ఉత్పత్తిలో ప్రఖ్యాతి చెందినవి.

N B C బాల్ బేరింగులు మాత్రమే, డిస్ట్రిబ్యూటర్స్:

ది ఈశ్వర్ ట్రేడింగ్ కంపెనీ

కాన్వెంటువీధి—పో. బా. నెం. 80, విజయవాడ - 1.

Phone: 3563 Gram: "HARDWARE"

A-3

శ్రీ RKPP

శుభ సంతోషాభ్యుదయప్రదమైన నూతన సంవత్సర శుభాకాంక్షలతో

రామకృష్ణప్రసాద్ పెస్టిసైడ్స్

29-9-70 ఏటుకూరు రోడ్, గుంటూరు-3

"శ్రీ బ్రాండ్" సస్యరక్షణ రసాయనిక మందులతో మీపంటలను కాపాడుకోండి! పంట రాబడిని వృద్ధి చేసుకోండి

ఫోన్సు: ఆఫీసు: 7050; వర్కుషాప్ ఆటోనగర్: 86—265; రెసిడెన్సు: 6845

బస్సు, ట్రక్కు, ట్రాక్టరు యజమానులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీ దుర్గామల్లేశ్వర డీసెల్ వర్క్సు

సేల్సు అండ్ సర్వీసు.

కాంగ్రెస్ ఆఫీసు రోడ్, :: విజయవాడ-2.




మా వర్కుషాపునందు ఫ్యూయల్ యింజక్షను బాష్‌పంపు, క్యాలిబ్రేషన్, నాజిల్సు, రీకండిషన్, అనుభవముగల పనివారలచే ఆధునిక యంత్రములపై సకాలములోచేసి యివ్వగలము.

మరియు MICO ఎలిమెంట్సు, డెలివరి వాల్సు, నాజిల్సు, ఫిల్టర్సు, కంట్రోలు ధరకు వేయబడును.

డి. సుందరరావు,
ప్రొప్రయిటరు.

పాక్ విమాన ప్రమాదం

మొత్తం 32 మందిలో ఏడ్గురి మృతి

ఢిల్లీ, డిసెంబరు 31: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఏయిర్ లైన్సుకు చెందినఫొక్కర్ ఫ్రెండిషిప్ విమానం ఒకటి నేడు ఉదయం సిల్హెట్ సమీపంలోని షాపెర్‌పూర్ వద్ద కూలిపోయిందని ఏడుగ్గురు చనిపోయారని పాకిస్తాన్ రేడియో ప్రకటించింది.

విమానంలో సిబ్బంది నల్గురు ప్రయాణికులు 28 మందిమొత్తం 32మంది ఉన్నారని 15 మంది మాత్రం ప్రాణాలతో బయల్పడినట్లు తెలుస్తున్నదనీ క్షతగాత్రులసంఖ్య ఇంకా నిశ్చితంగా తెలియలేదని పాక్ రేడియో మధ్యాహ్నం తెల్పింది. విమానం డక్కా వెళ్తున్నదట.

జనవరి 4న కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, డిసెంబరు 31: ఆంధ్రప్రదేశ్ కొత్త కాంగ్రెసు ఎన్నికల సంఘం జనవరి 4వ తేదీన యిక్కడ గాంధీ భవన్‌లో సమావేశమై, రానున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయవలసిన పార్టీ అభ్యర్థుల పేర్లను నిర్ణయిస్తుంది

ఏ.పి.సి.సి. ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.వి. కృష్ణారావు ఒక ప్రకటన చేస్తూ, మధ్యంతర ఎన్నికలపై చర్చలు జరిపే నిమిత్తం, పి.సి.సి. కార్యవర్గం, జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు జనవరి 3వ తేదీన సమావేశం కానున్నారని పేర్కొన్నారు.

నూజివీడులో రామకోటి ఉత్సవాలు

నూజివీడు, డిసెంబరు 31: నూజివీడులోని సీతారామ మందిరమున జనవరి 30 నుండి 9వ తేదీ వరకు రామకోటి వార్షికోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు హరికథలు, పురాణ కాలక్షేపములు, ప్రముఖులచే ఉపన్యాసములు ఏర్పాటు చేశారు. శ్రీ సూరి సీతారామాంజనేయులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఇరాన్‌లో రైల్లు ఢీకొని 70 మంది మృతి

టెహరాన్, డిసెంబరు 31: ఇరాన్‌లో [illegible] రెండు [illegible] ఢీకొనడం వలన 70 మంది [illegible] 1,0 [illegible] మందికి గాయాలు తగిలాయని తెలియవచ్చింది

1 సారంగ్ — రూ. 541.66
2 మల్హార్ — రూ 415
3 కామోద్ II — రూ. 310
4 బహార్ — రూ. 175
5 కేదార్ — రూ. 510
6 కామోద్ — రూ. 29[illegible]
7 మేఘ్ — రూ. 128
8 బసంత్ — రూ 328
9 కళ్యాణ్ — రూ. 193
10 లలిత్ — రూ. 155

స్థిరీకృతమైన బ్యాటరీ ఎలిమినేటరు — రూ. 60.

ప్రపంచ వ్యాపిత టెలిఫంకన్—నాణ్యతముందు, ధర వెనుక

టెలిఫంకన్ ఇండియా లిమిటెడ్







1-1-71 నుండి

మచిలీపట్నం: కృష్ణ కిశోర్‌లో	అనంతపురం : నీలంలో
రాతోంకా రాజా	దీదార్
(ఈస్ట్‌మన్ కలర్)	(ఈస్ట్‌మన్ కలర్)





ఆంధ్ర పూర్ణోదయ రిలీజ్ సీడెడ్: బలరాం పిక్చర్స్ నైజాం: శ్రీ పద్మా పిక్చర్స్

మోహన్ మాకిన్స్ ఉత్పత్తులు ముఖ్యంగా గోల్డెన్ ఈగిల్, లయన్ బీర్, బ్లాక్‌నైట్ విస్కీ, ఇతర ఉత్పత్తులు ప్రత్యేకంగా (గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు డిపోలకు) త్వరితంగా మీరు స్వయంగా అందచేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోని వైన్ డీలర్లు అందరికి డి.ఎన్. రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తున్నారు.

సంప్రతించండి: **డి. ఎన్. రెడ్డి,**
34, లాల్‌బహదూర్ స్టేడియం,
ఫోన్: 33003 హైదరాబాద్.

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఊర్వశి 70mm
విజయవాడ
నేటి నుంచి 4 వ వారం

గ్రెగరీపెక్—ఒమర్‌షరీఫ్ నటించిన
మెకన్నాస్‌గోల్డు 70 ఎం.ఎం.
సూపర్‌పానావిషన్ — టెక్నికలర్
అట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్

మేము రిటైర్ అవ నవసరము లేదు!



పూర్తిగా, సమర్థతతో, జీవితమంతా మన్నికగం సర్వీసు నిస్తామని గ్యారంటీ చేస్తాము.
ఎవరెస్ట్ లేక డొవిడట్

అత్యుత్తమమైన స్టీల్ నుండి అనవరైన ఖర్మను ప్రమాణములకు అనుగుణంగా ఖచ్చితంగా తయారుచేయబడి క్రోమ్ మరియు నికెల్‌తో అందంగా పినిష్ చేయబడినవి.
హిందుస్థాన్ డొవిడట్ టూల్స్ లిమిటెడ్
యుకో బ్యాంక్ బిల్డింగ్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూ ఢిల్లీ.



Sobhagya HDT-704 Tel

డిస్ట్రిబ్యూటర్లు
మెస్సర్స్ జె. రామశేఖర్ కం..,
100, గోడౌన్‌స్ట్రీట్,
మద్రాసు-1.

క్రీడాలోకం

జాతీయ వాలీబాల్

గౌహతి, డిశంబరు 31: ఇక్కడ జరుగుతున్న జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్స్‌లో పంజాబ్, సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ తమ గ్రూపులో అగ్రస్థానం వహించి క్వార్టరు ఫైనలుకు చేరాయి.

మహిళల విభాగంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అగ్రతంయుంగావచ్చి, లీగ్ పద్ధతిన పోటీలు ఆడకలవు.

నిన్న జరిగిన పోటీలలో, సర్వీసెస్,రైల్వేస్ పోటీ బాగుంది. సర్వీసెస్ మొదటి రెండు గేములు సులభంగా గెల్చిన తర్వాత, రైల్వే ఆఖరి గేములో 17—19తో కొద్దిలో ఓడింది.

బాలుర విభాగంలో, ఆంధ్ర, హర్యానాపై 10—15, 8—15తో ఓడింది.

జాతీయ బాస్కెట్‌బాల్

ఆగ్రా, డిశంబరు 31: ఇక్కడ జరుగుతున్న, జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో ఫలితాలు: పురుషులు, కేరళ—చండీఘర్ 84—77., రైల్వేస్—హర్యానాల్ 104—50., మైసూర్— పశ్చిమబెంగాల్ 107—69., బాలురు: ఒరిస్సా— ఢిల్లీ 58—52., తమిళనాడు—మైసూరు(స్కోర్ అందలేదు)., యు.పి. — ఆంధ్ర57. 49., పశ్చిమబెంగాల్—కేరళ 92—76., మహిళలు:మధ్యప్రదేశ్—ఆంధ్రప్రదేశ్50—33.

మూడవ క్రికెట్ టెస్టుకు వర్షంవల్ల అంతరాయం

మెల్బోర్న్, డిశంబరు 31: నే డిక్కు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయిన మూడవ క్రికెట్ టెస్టులోవర్షం వల్ల లంచ్ ముందర ఆట సాధ్యం కాలేదు.

ఇంగ్లండ్ టాస్ గెల్చగా, ఇల్లింగ్‌వర్త్ ఆస్ట్రేలియాను బాట్ చేయుమని కోరాడు. ఆట 5 నిమిషములలో ప్రారంభ మవుతుందనగా వర్షం కురిసినందున, ఆట ప్రారంభింప బడలేదు.

ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ఫాస్టు బౌలర్లు, స్పిన్నర్ అండర్‌వుడ్ ఉన్నారు. షేపర్‌ను 12వ ఆటగాడిగా ఎన్నిక చేశారు.

ఇతర వార్తలు

జాతీయ టేబుల్ టెన్నిస్ రాంకింగ్స్‌లో జగన్నాథ్, కాసింఅలీ, పవేరా, మర్చెంట్, కులకర్ణి, సక్సేనా జయంత్ (సంయుక్తంగా5వస్థానం)సాయినుపూర్, లకాని అశోక్‌లకు ఈ క్రమంలో రాంకింగ్ ఇవ్వబడింది. మహిళలలో ఖార్డిమన్‌కు అగ్రస్థానం ఇవ్వబడింది.. యాస్మిన్‌లో విబుమల్‌కు 5వ స్థానం వచ్చింది.

విజయవంతంగా నడుస్తోంది !
కర్నూలు - నవరంగ్‌లో
ఆదోని - వసంత్‌లో

సచ్చాయి
(ఈస్ట్‌మన్ కలర్)
షమ్మీకపూర్, సాధన
సంజీవ్‌కుమార్, హెలెన్
సంగీతం: శంకర్‌జైకిషన్
రిలీజ్: శ్రీ బాలాజీ, గుంటూరు

గోపురంనుండి పడి విద్యార్థి మృతి

తిరుకళికుండ్రం, డిసెంబర్ 31: నిన్న ఇక్కడవున్న వేదగిరీశ్వర ఆలయ గోపురంనుండి క్రిందకు పడి 15 ఏళ్ల ప్రాయంగల ఒక విద్యార్థి ప్రాణాలు విడిచాడు. గోపురం మధ్య భాగంలో వుండి పరీక్షలకొరకు ఆ విద్యార్థి చదువుకొంటూండగా, కాలుజారి ఈ ప్రమాదానికి గురి అయినట్లు తెలియవచ్చింది.

కాట్రగడ్డ భవానీ శంకరరావు మృతి

విజయవాడ, డిసెంబరు 31: ప్రముఖ స్వాతంత్ర్య సంగ్రామ యోధులు శ్రీ కాట్రగడ్డ భవానీశంకరరావు (65) నేటి ఉదయం విజయవాడలో స్వర్గస్థులైనారు. ఆయన 1930 లో కృష్ణా జిల్లాలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో మొదటి దళంలో పాల్గొని జైలుకు వెళ్లారు. శ్రీ భవానీశంకరరావు కాట్రగడ్డ సోదరులలో ఐదవవారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు.

ఇంగ్లండ్‌లో భారతీయ కుటుంబానికి బాంబు పార్సిల్ !

లండన్, డిసెంబరు 31: పోస్టల్ పార్సిల్‌లో ఒక బాంబును అందుకున్న దక్షిణ ఇంగ్లండ్‌లోని కెంట్‌లోని ఫోక్‌స్టోన్‌లో ఒక భారతీయ కుటుంబం నివసించే భవనాన్ని పోలీసులు కాపలా కాస్తున్నట్లు లండన్‌నుంచి వెలువడే 'ఈవెనింగ్ న్యూస్' పత్రిక నిన్న ప్రకటించింది.

ఈ కుటుంబంపెద్ద పేరు శ్రీ హర్షవదన్ గజ్జర్ అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నాడని, కాని అతను పాకిస్తానీయుడని ఆ పత్రిక పేర్కొన్నది.

ఈ పత్రిక కథనం ప్రకారం—

ఈ పార్సిల్ ఫోక్‌స్టోన్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోని యాష్‌ఫర్డ్‌నుంచి సోమవారంనాడు వచ్చింది. ఈ పార్సిల్‌ను నిన్నతెరిచేవరకు అదివచ్చిన సంగతి తెలియదు.

శ్రీ హర్షవదన్ ఇంట్లోలేని సమయంలో ఆయన భార్య ఆ పార్సిల్‌ను తెరచిచూస్తే అందులో బాంబుకనుపించింది. కాని పార్సిల్‌ను తెరవగానే పేలవలసిన ఆ బాంబు, ఫ్యూజుసరిగ్గా లేక పేలలేదు.

ఆ ఫ్యూజు సరిగా పేలివుంటే ఆ బాంబు ప్రేలి ఎందరో మరణించి వుండేవారని, ఆ బాంబుప్రేలుడుశక్తి 5 జెలిగ్నేడ్ల శక్తికి సమానమని పోలీసులు తెలిపారు.

శ్రీ గజ్జర్ చిన్నకొడుకుని చంపుతామని బెదిరిస్తూ ఆయనకుఇంతకుముందు లేఖలు ఫోన్‌కాల్స్ వచ్చినవట.

మా అభిమానులందరికి అత్యంత సుఖ సంతోషదాయకమైన
నూతన సంవత్సర శుభాకాంక్షలు
శ్రీ కృష్ణా అండ్ కో
జిఐ అండ్ డబ్లుయుఐ పైప్ డీలర్లు
11/39/22, కాటూరివారి వీధి, విజయవాడ-1.
ఫోన్: 5142: తంతి: KRISCO

వారిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్‌కు అమెరికన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా తయారైన పయనీర్ రిజిడ్ పి.వి.సి. పైపులు, కండ్యూయిట్లు, యాక్సెసరీలకు సోల్ ఏరియా డిస్ట్రిబ్యూటర్లుగా నియమించిన ప్రకటించడానికి సంతసిస్తున్నాము.

దక్షిణ ఇండియాకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
సదరన్ ఇండస్ట్రియల్ ప్లాస్టిక్స్.
281— లింగిచెట్టి వీధి, మద్రాసు—1.

సదరన్ రీజినల్ సేల్సు ఆఫీసు:
పయనీర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్.
281— లింగిచెట్టి వీధి, మద్రాసు—1

పొగాకు ఉత్పత్తిదార్ల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వ సానుభూతి

కందుకూరు సభలో కేంద్ర మంత్రి శ్రీ రఘురామయ్య హామీ

గుంటూరు, డిసెంబరు 31: పొగాకు నిల్వలు పేరుకుపోయే సమస్య లేకుండా వివిధ దేశాలకు గల ఎగుమతుల అవకాశాలను అనుసరించి పొగాకును ఉత్పత్తి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కె. రఘురామయ్య కందుకూరులో ఒంగోలు — నెల్లూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదార్ల మహాసభను ప్రారంభిస్తూ అన్నారు. పార్టీ, తదితర ప్రమేయాలు లేకుండా ఇటువంటి సమావేశాలు నిర్వహించడమే పొగాకు ఉత్పత్తిదార్ల సమస్యలకు పరిష్కరించడానికి మార్గమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఉత్పత్తిదార్ల సమస్యలు తెలుసుననీ వారిపట్ల సానుభూతి కలదనీ ఆయన అన్నారు. ప్రభుత్వం పొగాకు సంతటిని కొనగలదనే అభిప్రాయం ఆయన అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ జి. సీతారామయ్య మాట్లాడుతూ రైతు ఎకరానికి ఎంతో ఖర్చు చేస్తున్నాడనీ కాని వారికి నష్టం ఎక్కువగా వస్తున్నదనీ అన్నారు.

ఆహ్వానసంఘం కార్యదర్శి శ్రీ టి. సి. కొండయ్య , శ్రీ రాఘవయ్య, శ్రీ బి. సుబ్బారావు ప్రభృతులు ప్రసంగించారు.

శాసనసభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ పొగాకు విత్తనాలు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా రైతుకు అందచేయాలని సూచించారు.

శ్రీ జి. సి. కొండయ్య నాగార్జున సాగర్ నీరును ఈ ప్రాంతాలకు విడుదల చేయాలని కోరారు.

రేడియో

శనివారం, జనవరి 2
శక 1892 పుష్య 12

హైదరాబాద్ - ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—40 కర్నాటక సంగీతం, 7—00 తెలుగులో వార్తలు, 7—15 అంథోని మాథ్యూస్: వయొలిన్, 7—45 సంకీర్తనం, 8—30 విజయవాడ వలె, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 ఎస్. మీనాక్షి: వయొలిన్, 1—40 చిత్రసీమ, 1—50 తెలుగులో వార్తలు, 2—00 చిత్రసీమ 2—30 బాలానందం, సా: 5—30 జానపద గేయాలు, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు: వార్తా ప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 సంగీతోత్సవం, 8—30 వార్తావాహిని, 8—45 చిత్రసీమ, 9—15 మా శ్రీవారు: హాస్యనాటిక, రచన: పోరంకి దక్షిణామూర్తి, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము: తిరువిడైమరుదూర్ పి.ఎస్. వీరస్వామి పిళ్ళై: నాదస్వరం (ఢిల్లీ నుండి రిలే), 11—05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, తిరుప్పావై, సప్తపది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని: శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, అన్నమాచార్య కీర్తనలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీత శిక్షణ, 7—30 పాలవెల్లి, 8—30 పి.ఆర్.రామనాథన్: వయొలిన్,మ:11—45 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 హైదరాబాద్ వలె, 1—40 పసిడి పంటలు, 1—50 తెలుగులో వార్తలు, 2—01 జితేంద్ర అభిషేకి. సా: 5—30 పి. ఆర్. రామనాథన్: వయొలిన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 సంప్రదాయ సంగీతం, 6—25 వ్యవసాయదారులకు: వార్తా ప్రసారం, 6—30 కల్పలత, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వంటసీమలు, 7—45 యువభారతి, 9—15 నాటిక,(హైదరాబాద్ నుండి రిలే), 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, 11—05 ప్రసార సమాప్తి.

మద్రాసు - ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరువెంబావై, 6—35 వాళుంనెరి: జస్టిస్ ఎం.ఎం. ఇస్మాయిల్, 6—45 శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పి.వి. అనంతశయనం బృందం, 7—30 ముడికొండాన్ వెంకట్రామ అయ్యర్, ఆర్.కె. వెంకటరామశాస్త్రి: వయొలిన్, కోయంబత్తూర్ ఎన్. రామస్వామి: మృదంగం, 8—45 చిత్రగానం, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సా: 5—00 పి. విశ్వనాథరావు: వేణువు, 5—45 మెల్లిసై, 6—15 సంగీతోత్సవం, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, 11—00 సంగీతోత్సవం, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాసు ఎ వలె, మ: 1—40 మద్రాసు ఎ వలె, 1—50 తెలుగులో వార్తలు. సా: 6—05 మద్రాసు ఎ వలె, 6—30 రసమంజు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతోత్సవం, 11—05 ప్రసార సమాప్తి.

పెదమండవ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభం

ఖమ్మం, డిసెంబర్ 31: ఖమ్మం పంచాయతీ సమితిలోని పెదమండవ గ్రామంలో డిసెంబర్ 30 వ తేదీన రు. 1.54 లక్షల వ్యయంతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ శీలం సిద్ధారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ పథకం క్రింద 350 ఎకరాలు సాగు అవుతుందని, వేరుశనగ పంటకు వేసవికాలంలో నీరు లభిస్తుందని తెలుస్తున్నది. కలెక్టర్ శ్రీ ప్రేమ్‌రాజ్ మాథుర్ సభకు అధ్యక్షత వహించారు. రైతులు ఈ పథకం క్రింద నీటిని బాగా వాడుకుని, అధికోత్పత్తిని సాధించాలని మంత్రి శ్రీ సిద్ధారెడ్డి హితవు పలికారు. జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ ఆర్. భువనసుందర రెడ్డి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా 9 మంది రైతులకు ప్రాంతం అభివృద్ధి పథకం క్రింద ఖమ్మం భూమితనఖా బ్యాంకు ఋణాలు మంజూరు చేసింది. మంత్రి శ్రీ సిద్ధారెడ్డి రు. 14,350 ల విలువగల చెక్కును మొదటి వాయిదా క్రింద పంచిపెట్టారు. (మ. వి.)

భీమవరం వాణిజ్య మండలి నూతన కార్యవర్గం

భీమవరం, డిసెంబరు 31: భీమవరం వాణిజ్య మండలి నూతన ప్రతినిధులసర్వసభ్య సమావేశం వాణిజ్య మండలి కార్యాలయములో శ్రీ మానేపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతను జరిగింది.

వాణిజ్య మండలి ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ కలిగొట్ల నర్సింహమూర్తి నివేదికను సమర్పించారు.

జనరల్ సెక్రటరీ మరియు మునిసిపల్ చైర్మన్ అయిన శ్రీ తటవర్తి నర్సింహారావు తన నివేదికలో వాణిజ్య మండలి సాధించిన విషయాలను సమీక్షించారు.

నూతన సంవత్సరానికి అధ్యక్షుడుగా శ్రీ మానేపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా శ్రీ కురిశేటి శ్రీరామమూర్తి, శ్రీ గన్నాబత్తుల నాగేశ్వరరావు, కార్యదర్శులుగా శ్రీ తటవర్తి నర్సింహారావు, శ్రీ కలిగొట్ల నర్సింహమూర్తి, శ్రీ తటవర్తి వెంకన్నగుప్త, కోశాధికారిగా శ్రీ బొండా నాగేశ్వరరావు ఎన్నికైనారు.

మా అభిమానులకు నూతన సంవత్సరాభివందనలు !
గ్రేట్ ఓరియంటల్ సర్కస్
మహారాణిపేట, విశాఖపట్టణంలో

ఇప్పుడు క్రిక్కిరిసిన ప్రేక్షకసమూహము ఆక్షుప్రదర్శింప బడుచున్నది.

నేడు, శనివారం, ఆదివారం రోజూ 3 ఆటలు. మ. 3, సా. 6, రా. 9—15 గం. కు. ఇతర రోజులు 2 ఆటలు.

అనేకరకాల వన్యమృగములు, అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన కళాకారుల అద్భుత విన్యాసాలతో మెప్పించే సర్కస్.

స్పెషల్ 1 వ క్లాసు తరగతులకు రోజూ. 8 నుంచి 11—30 వరకు అడ్వాన్సు బుకింగ్‌కలదు.





ఆంధ్ర ప్రేక్షక లోకానికి
క్రొత్త సంవత్సరంలో
సరిక్రొత్త వార్త!

అతి నవ్యరీతులలో
అపూర్వ
తారా సమ్మేళనంతో

సౌభాగ్య చిత్ర
సమర్పించు
తొలి కానుక:

కళా వాచస్పతి
శ్రీ కె. జగ్గయ్య బి.ఏ., (లిట్)
ప్రప్రథమంగా
దర్శకత్వం వహిస్తున్న
విశిష్ట సామాజిక చిత్రం.

నిర్మాత
డి. రామారావు





కథ-చిత్రానువాదం.....మల్లెమాల
మాటలు ..పింగళి
పాటలు ...పింగళి, ఆత్రేయ, డా॥సి.నారాయణరెడ్డి
దాశరథి, కొండమాచార్య, మల్లెమాల
పద్యాలు ...మల్లెమాల, కొండమాచార్య
సంగీతం ...పెండ్యాల
కళ.. గోఖలే
ఛాయాగ్రహణం..ఎల్లప్ప
కూర్పు ..బి.గోపాలరావు
నృత్యం....వెంపటి చిన సత్యం
సహకార దర్శకత్వం ..వై.ఈశ్వర రెడ్డి

కౌముదీ వారి
శ్రీకృష్ణవిజయము
దర్శకత్వం...కమలాకర కామేశ్వరరావు నిర్మాత-యం.యస్.రెడ్డి.

పంపిణీదారులు
ఆంధ్ర:— విజయా కంబైన్సు
సీడెడ్:— జయలక్ష్మీ పిక్చర్సు
నైజాం:— దివ్యదత్తా ఫిలిమ్సు
మైసూర్:— సుధాచిత్ర
ఒరిస్సా:— రేవతీ పిక్చర్సు

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

శ్రీదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

808773

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 2 విజయవాడ 2-1-1971 శనివారం 8 పేజీలు: 12 పైసలు

నర్సరీ, 1 అండ్ 2తరగతులలోనికి ఎడ్మిషన్లు
ప్రారంభం: 1971 జనవరి 2.
ప్రగతి నికేతన్, సూర్యారావుపేట, విజయవాడ – 2, ఫోను: 7971.
ప్రగతి నికేతన్ నర్సరీ స్కూలు, మాచవరం, విజయవాడ - 4, ఫోను: 7972.

తల్లిపాలే దివ్యౌషధం

లండన్, జనవరి 1: ఒక్కగా ఉండే పిల్లల కంటే మామూలు ప్రమాణానికి మించి బరువుగా బొద్దుగావుండే పిల్లలు తరచు జలుబుబాధలకు గురి అవుతూ వుంటారని, ఈ విషయంపై పరిశోధనలు జరిపిన బ్రిటిష్ వైద్యులు ఇటీవల వెల్లడించారు. హెచ్చు బరువువుండే పిల్లలు తేలికగా వూపిరి పీల్చలేరు. పైగా అదనపు బరువువల్ల శరీరంలో ఈ వ్యాధిని విరోధించగల స్వతస్సిద్ధమైన శక్తి క్రమేపీ తగ్గిపోతుందట. బొద్దుగా వుండే పిల్లలు తల్లిపాలు హెచ్చుగా త్రాగక పోవడంకూడా మరో కారణం. బిడ్డలకు జలుబు సోకకుండా నివారించే దివ్యౌషధం తల్లిపాలేనని ఈ వైద్యులు భావిస్తున్నారు.

'విభేదాలను నివృత్తిచేసుకొని పార్టీని పటిష్ఠం చేయడానికి కృషి'

తెలంగాణా నాయకులతో జరిపిన చర్చలపై ఢిల్లీనుంచి తిరిగిరాగానే ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన

అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిపించడానికి అధిష్ఠానవర్గ వైముఖ్యానికి కారణాల వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 1: ఢిల్లీలో తెలంగాణా నాయకులతోను, తనతోను ప్రధాని జరిపిన చర్చల ముఖ్యలక్ష్యం "అభిప్రాయభేదాలను తొలగించుకుని, కొత్తకాంగ్రెసు సంస్థను పటిష్ఠం గావించడమే"నని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేటి మధ్యాహ్నం ఢిల్లీనుంచి ఇక్కడకు తిరిగివచ్చిన వెంటనే పత్రికాగోష్ఠిలో వెల్లడించారు.

ఢిల్లీలో గత మూడు రోజులుగా తెలంగాణా నాయకులతోను, తనతోను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జరిపిన చర్చలు "అత్యంత సుహృద్భావపూర్వక వాతావరణంలో" జరిగినట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు.

అభిప్రాయభేదాలను నివృత్తి చేసుకుని, కలిసికట్టుగా కొత్త కాంగ్రెసును పటిష్ఠం గావించడానికి కృషిచేయడం కోసమే ఢిల్లీలో చర్చలు జరిగినవని ముఖ్యమంత్రి వివరించారు.

తెలంగాణా నాయకులతో తిరిగి చర్చలు జరిగే అవకాశమున్నదా అని పత్రికలవారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. పత్రికలవారు అడిగిన మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం యివ్వడానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిరాకరించారు.

"ఇంతకుమించి నేనిప్పుడు ఏమీ చెప్పదలుచుకో లేదు" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సమక్షంలో తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డితో తాను జరిపిన చర్చల వివరాలను వెల్లడి చేయడానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిరాకరించారు.

అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికల సమస్య

లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరిపించే విషయమై పత్రికలవారు అడిగిన ప్రశ్నలకు శ్రీ బ్రహ్మానందరెడ్డి సమాధానమిస్తూ "ప్రజా సమితి వ్యవస్థతో ప్రజల అభిప్రాయానికి కేవలం ఎన్నికల సమయంతోనే కాకుండా శాసనసభ పదవీకాలం ముగిసేవరకుకూడా అన్నింటికంటే ఎక్కువ విలువ ఉన్నది. లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీకికూడా మధ్యంతర ఎన్నికలు జరిపించడం వల్ల ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయడం, ఎన్నికలు వ్యయాన్ని తగ్గించడం చేయవచ్చునని నేను భావించాను. అయితే, జాతీయ సమస్యలపై పోరాటం జరుపవలసివున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ముడిపెట్టవలదని కొత్త కాంగ్రెసు అధిష్ఠానవర్గం నాకు సలహా యిచ్చింది" అని తెలియజేశారు.

రాజస్థాన్ ఎం. ఎల్. ఎ. హత్య

జైపూర్, జనవరి 1: రాజస్థాన్ శాసనసభలో అధికార కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీ ... పూనియాపై గత రాత్రి చురూ జిల్లాలోని రాజ్‌గర్ రైల్వే స్టేషన్‌లో ఎవరో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.

శ్రీ పూనియాను ఆసమ్మట వ్యూహాలేని స్థితిలో సికార్ ఆస్పత్రిలో చేర్చి రక్తం ఎక్కించారు. తర్వాత ఆయన మరణించాడు.

ఇక్కడకు చేరిన అధికార సమాచారాన్ని బట్టి శ్రీ పూనియా నిన్న సాయంత్రం స్టేషన్ నుంచి రాజ్‌గర్‌కు రైలులో బయలు దేరారు.

ఆయన రాజ్‌గర్ స్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా మరో ఆయనపై రెండు సార్లు కాల్పులు జరిపారు. దానితో ఆయన ప్రాణాపాయస్థితిలో పడిపోగా, దుండగులు

(మిగతా 8వ పేజీలో)

ప్రతిపక్ష సంఘటనలో చేరటానికి బి. కె. డి. విముఖత

ఆ పార్టీ 125 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయగలదని శ్రీచరణ్‌సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 1: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో, పాతకాంగ్రెస్, జనసంఘ, స్వతంత్ర పార్టీల సంఘటనలో బి. కె. డి. చేరే అవకాశం లేదని తెలుస్తున్నది. పాతకాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప, జనసంఘం అధ్యక్షుడు శ్రీ వాజపేయి నేడు వేర్వేరుగా శ్రీ చరణ్‌సింగ్‌తో చర్చలు జరిపారు. ఎన్నికలలో ఏ పార్టీతోను పొత్తు కుదుర్చుకోవలదని శ్రీ చరణ్‌సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

125 స్థానాలకు పోటీ

బి. కె. డి. జాతీయ కార్యవర్గం సమావేశం నేడు ప్రారంభం అయింది. ఇతర పార్టీలతో ఎన్నికల ఒప్పందం సమస్యపై జాతీయ కార్యవర్గం రేపు చర్చలు జరుపుతుంది.

బి. కె. డి. ఏడు రాష్ట్రాలనుండి మొత్తం 125 లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అవకాశం ఉన్నదని శ్రీ చరణ్‌సింగ్ నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు. వీటిలో 75 స్థానాలకు యు. పి. నుండి పోటీ చేయగలమని ఆయన చెప్పారు.

స్కూటర్ల తయారీకి హైదరాబాద్ సంస్థకు కేంద్రం లైసెన్సు

ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, జనవరి 1: హైదరాబాద్‌లోని ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం స్కూటర్లు తయారు చేయడానికి లైసెన్సు యిచ్చింది. ఈ స్కూటర్లను ఇండియాలోని సంస్థల సహకారంతోనే నిర్మిస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన పిమ్మట విలేఖరులకు ఈ విషయం తెలుపుతూ ఇందుకు రెండు కోట్లరూపాయల పెట్టుబడి అవసరమన్నారు.

ఆల్విన్ సంస్థ మొదట ప్రయివేట్‌దే అయినా, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం దాన్ని స్వాధీనం చేసుకున్నది.

విజయవాడనుంచి లోక్‌సభకు శ్రీ కె. ఎల్. రావు పోటీ

విజయవాడ, జనవరి 1: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య గుంటూరు నుంచి, ఇరిగేషన్ మంత్రి డాక్టరు కె.ఎల్. రావు విజయవాడ నుంచి లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయగలరని విశ్వసనీయంగా ఇక్కడ తెలిసింది.

డాక్టర్ రావు 1967 ఎన్నికలలో విజయవాడ నుంచి లోక్‌సభకు పోటీ లేకుండా ఎన్నికయ్యారు.

లోక్‌సభ అమలాపురం రిజర్వు సీటు

పాతకాంగ్రెస్ పోటీ

అమలాపురం, జనవరి 1: లోక్‌సభ అమలాపురం రిజర్వుడు నియోజకవర్గం నుంచి పాతకాంగ్రెస్ పోటీ చేస్తుందని రాష్ట్ర పాతకాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ ఎం. వి. ఎస్. సుబ్బరాజు తెలియజేశారు. శ్రీ ఎం. వి. ఎస్. సుబ్బరాజు సెంట్రల్ జిల్లా ప్రాంతంలో పర్యటిస్తూ ఈ విషయం చెప్పారు.

జనవరి 20 న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన

రాజమండ్రి, ఏలూరు, విజయవాడలలో ఎన్నికల సభలలోపాల్గొనగలరని ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, జనవరి 1: విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జనవరి 20 వ తేదీ ఉదయం 9—30 పది గంటల మధ్యలో శంకుస్థాపన చేస్తారని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడిక్కడ తెలిపారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి తిరిగి రాగానే విలేఖరులసమావేశంలో ఈవిషయంతెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని 19, 20 తేదీలలో ఆంధ్రప్రాంతంలోను, మద్రాసు లోని ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి జనవరి 19 వ తేదీ ఉదయం మద్రాసు నుంచి రాజమండ్రి వస్తారు. ఆమె ఉదయం 9—30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఆ తర్వాత 11—30 గంటలకు ప్రధాని ఏలూరులోను, సాయంత్రం 4 గంటలకు విజయవాడలోను బహిరంగ సభలలో ప్రసంగిస్తారు.

శ్రీమతి గాంధి జనవరి 19 సాయంత్రం విజయవాడ నుంచి విమానంలో మద్రాసు వెడతారు. ఆమె 20వతేదీ ఉదయమే మద్రాసు నుంచి విశాఖపట్నం వెడతారు. అక్కడ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఫిబ్రవరి మధ్యలో మళ్లీ వచ్చి రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో పర్యటిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

బుధవారంనాడు ఢిల్లీలో పాతకాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం కామరాజ్, మొరార్జీ, పాటిల్ ప్రభృతులు బయటికి వస్తున్న దృశ్యం

పదిరోజులలోగా తెలంగాణా సమస్యపై పరిష్కార మార్గం

ఢిల్లీలో సుదీర్ఘ చర్చల అనంతరం శ్రీ చొక్కారావు ప్రకటన; ప్రధాని పథకంపై పరిశీలనకు డాక్టర్ చెన్నారెడ్డి సమ్మతి

న్యూఢిల్లీ, జనవరి 1: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడి వున్న తెలంగాణా ప్రాంతం భవితవ్యాన్ని విచారకు ప్రజలే నిర్ణయించే విధంగా తాను రూపొందించిన కొత్త పథకాన్ని సహచరులతో సంప్రదించి అంగీకరించవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి, తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డికి గట్టిగా నచ్చచెప్పడానికి నేడు ప్రయత్నించారు.

నేటి రాత్రి ప్రధాని నివాస భవనంలో 130 నిమిషాలసేపు సమావేశం జరిగిన అనంతరం తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావు విలేఖరులతో మాట్లాడుతూ "రానున్న పదిరోజులలో లోక్‌సభకు తెలంగాణా ప్రాంతం నుంచి కొత్త కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను నిర్ణయించే లోపల ఒక పరిష్కారం కుదరగలదని నేను విశ్వసిస్తున్నాను" అన్నారు.

శ్రీ చొక్కారావు పేర్కొన్న 10 రోజుల వ్యవధి చాల ముఖ్యమైనది. ఎందుచేతనంటే, తెలంగాణాపై పరిష్కారం కుదరకుపుండే కొత్త కాంగ్రెస్ తన అభ్యర్థులను నిర్ణయించే యెడల తెలంగాణాకు చెందిన 14 లోక్‌సభ స్థానాలకు ప్రజాసమితి పోటీచేస్తుందని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది.

ప్రధాని నివాస భవనంలో ప్రధాని ఏర్పాటుపై జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ చొక్కారావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ కె. సి. పంత్ పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులతోపాటు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి కూడా చర్చలలో పాల్గొన్నా ఈ విషయం ఎత్తకుండా విడివడమే. శ్రీ బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు హైదరాబాద్ వెళ్లారు. ఆయన తిరిగి జనవరి 4 న న్యూఢిల్లీ వస్తారు.

"నేనేమీ వాగ్దానం చేయలేదు. అలాగే ప్రధాని కూడా ఎట్టి హామీ ఇవ్వలేదు. కాని ప్రధాని సూచించిన అనేక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలపై ఆమె తమ సహచరులతో చర్చిస్తారు. నేను నా సహచరులతో చర్చిస్తాను" అని డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.

తెలంగాణా అభివృద్ధికిగాను ప్రధాని సూచించిన అష్టసూత్ర కార్యక్రమం ఎంత వరకు అమలు జరుగుతుందో, కొంతకాలం వేచిచూచి, తరవాత విడిపోవడమో లేక కలిసి ఉండడమో అసెంబ్లీలోని తెలంగాణా సభ్యులు నిర్ణయించవలసి ఉంటుంది. దీని ప్రాతిపదికగా అనేక ముసాయిదా పథకాలు ప్రతిపాదించడం జరిగింది.

నిన్నరాత్రి సమావేశం పిమ్మట, డాక్టర్ చెన్నారెడ్డి, పరిష్కారం కుదిరిన మరుక్షణం లోనే తెలంగాణా ప్రజాసమితి కొనసాగడానికి గల హేతువు అంతరిస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలంగాణాలో ఒకటి సమితి, రెండు కొత్త కాంగ్రెస్ — తీవ్రమైన రాజకీయ శక్తులు ఈ రెండే ఉన్నవని శ్రీ రెడ్డి అన్నారు. రెంటి మధ్య పరిష్కారం కుదిరితే మధ్యంతర ఎన్నికలలో ఇవి రెండు ఒకదానితో ఒకటి పోటీ చేయడం పోతుంది.

రాష్ట్రంలో రాజకీయంగా ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నా, ప్రధాన మంత్రికి అండగా నిలవాలని సంకల్పించుకున్న మాజీ కాంగ్రెస్ వాదులే 100 కి 90 మంది సమితిలో సభ్యులుగా ఉన్నారు.

ప్రధాని సమక్షంలో చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డిల చర్చలు

తెలంగాణాలో అభ్యర్థుల ఎన్నిక బాధ్యతను సమితికే వదలాలని చెన్నారెడ్డి పట్టుదల

న్యూఢిల్లీ, జనవరి 1: రానున్న లోక్‌సభ ఎన్నికలలో కొత్త కాంగ్రెసుకు, తెలంగాణా ప్రజాసమితికి మధ్య బాహాటంగా సంఘర్షణ జరగకుండా నివారించే నిమిత్తం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. తెలంగాణాలోని 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎన్నిక చేసే బాధ్యతను తెలంగాణా ప్రజాసమితికే వదలి వేయాలని లేదా తెలంగాణా సమస్యకు వెంటనే రాజకీయ పరిష్కారం ప్రకటించాలని ప్రజా సమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి పట్టుపట్టడమే ఇందుకు ముఖ్య కారణం.

డాక్టర్ చెన్నారెడ్డితోను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డితోను, తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావుతోను మంగళవారం, గురువారం రాత్రి కూడా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అనేక సమావేశాలు జరిపి, తెలంగాణా సమస్యపై చర్చించారు. తుదకు గురువారం రాత్రి శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డిల మధ్య సంయుక్త సమావేశం కూడా జరిగింది.

ఈ సమావేశాలలో ఎట్టి పరిష్కారం కుదరలేదు. అయితే ఉభయ పక్షాలు ఏదో ఒక ఒడంబడిక కుదరగలదన్న ఆశాభావాన్ని ఇంకా విడనాడ లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి, తెలంగాణానాయకుడు డాక్టర్ చెన్నారెడ్డికి మధ్య శ్రీమతి ఇందిరాగాంధిసమక్షంలో సంయుక్త సమావేశం దాదాపు 90 నిమిషాలసేపు జరిగింది.

సమావేశం అనంతరం శ్రీ బ్రహ్మానందరెడ్డి పత్రికలవారితో మాట్లాడుతూ, తమ చర్చలు మిక్కిలి సుహృద్భావ పూర్వకవాతావరణంలో జరిగినట్లు తెలియజేశారు.

డాక్టర్ చెన్నారెడ్డి కూడా నిన్న అర్ధరాత్రి తరువాత పత్రికలవారితో మాట్లాడుతూ, ఈ సమస్యకు సంబంధించి రానున్న కొద్ది రోజులలో కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు తమకుచేరగలవని ఆశిస్తున్నట్లు వివరించారు.

సమితి ఎస్. పి. ల సమర్థన ప్రధానికి వుండగలదని, అయితే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎన్నిక చేసే బాధ్యతను ప్రజా సమితికే వదలివేయాలని డాక్టర్ చెన్నారెడ్డి సూచించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ ప్రతిపాదనను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ బ్రహ్మానందరెడ్డిలు ఆమోదించలేదు.

ఇవి కాకుండా కొత్త కాంగ్రెసు నుంచి ఏమైనా కొత్త ప్రతిపాదనలు మీకు చేరినవా? అని పత్రికలవారు డాక్టర్ చెన్నారెడ్డిని ప్రశ్నించగా, కొత్త కాంగ్రెసు నాయకులవద్ద కొత్తగా నిర్దిష్టమైన ప్రతిపాదనలు నిర్దిష్టమైన రూపంలో లేవని తమకు అభిప్రాయం కలిగినట్లు డాక్టర్ చెన్నారెడ్డి జవాబిచ్చారు.

తెలంగాణా ప్రాంతంలో కొత్త కాంగ్రెసు

(మిగతా 8వ పేజీలో)

త్వరలో తెలంగాణా సమస్య పరిష్కారం

జగ్జీవన్‌రామ్ ఆశాభావం

న్యూఢిల్లీ, జనవరి 1: తెలంగాణా సమస్యను పరిష్కారం లభించగలదన్న ఆశాభావాన్ని కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్ రాం నేడు వ్యక్త పరిచారు.

ఆయన విలేఖరులతో ముచ్చటిస్తూ, ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి జరుగుతున్నదని అన్నారు.

తెలంగాణా సమస్యను త్వరలో పరిష్కరించక పోతే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోర్కెపై తెలంగాణా ప్రజా సమితి వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయవచ్చునని తెలుస్తున్నది.

పి. ఎస్. పి. తో ఎన్నికల సర్దుబాట్ల గురించి ఇదివరలో సంభాషణలు జరుగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. అవసరమైతే ఈ రెండు పార్టీల మధ్య ఈ విషయమై సంభాషణలు జరుగవచ్చు.

జాతీయ స్థాయిలో పి. ఎస్. పి. తో ఎన్నికల పొత్తుకు శ్రీ జగజ్జీవనరామ్ సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది.

14 లోక్‌సభ సీట్లకు తెలంగాణా కాంగ్రెస్ పోటీ

హైదరాబాద్, జనవరి 1: మాజీ మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యాన ఉన్న తెలంగాణా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు 14 స్థానాలకు పోటీచేయనున్నది. తెలంగాణా కాంగ్రెస్ కార్యవర్గం నేడు సమావేశమై ప్రత్యేక తెలంగాణా సమస్యపై ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించినట్లు ప్రకటించారు.

గ్రామాలకు సమీపంగా పరిశ్రమల స్థాపన

హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభిస్తూ ఉపరాష్ట్రపతి శ్రీపథక్ సూచన

హైదరాబాద్, జనవరి 1: గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా పరిశ్రమలను నెలకొల్పాలని, అలా చేయడంవల్ల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు రావడం తగ్గిపోతుందని, గ్రామాలలోని యువకులలో విద్యాభివృద్ధి కలిగి వ్యవసాయ — పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడగలరని ఉపరాష్ట్రపతి శ్రీ జి. ఎస్. పథక్ నేడిక్కడ వక్కాణించారు.

నేటి సాయంత్రం ఇక్కడ 31 వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభిస్తూ శ్రీ పథక్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు.

ఇలాంటి ప్రదర్శనలు వ్యవసాయ కార్యక్రమాలలో వ్యవసాయ — పరిశ్రమల అభివృద్ధిని గురించి, వాటి ప్రయోజనాలను గురించి తెలియజేస్తాయని శ్రీ పథక్ అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఇటువంటి ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు, విద్యా సంస్థల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారిని అభినందించారు.

ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రులు 30 ఏండ్లక్రితం ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రమందు నాలుగైదు పెద్ద పరిశ్రమలు అవతరించగలవని ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. అధోగతిలో జీవిస్తున్న వారి జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి, సాధన సంపత్తులు పరిమితంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని, పుష్కలంగా అవకాశాలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావు తమ స్వాగతోపన్యాసంలో, సొసైటీ కృషినిగురించి వివరించారు. ఎగ్జిబిషన్ మొత్తం టర్నోవరు ప్రతి ఏడూ రు. 5 కోట్లు అని తెలియజేశారు.

ఇటీవలి కాలంలో విద్యావంతులైన యువకులలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉండడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. టెక్నీషియన్లకు తగువిధంగా తోడ్పడడానికి సొసైటీ నిర్ణయించుకున్నదని చెప్పారు.

గౌరవ కార్యదర్శి డాక్టర్ కన్వాల్ చంద్ర, ఎగ్జిబిషన్ జయప్రదం కావాలని కోరుతూ ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి పంపిన సందేశాలను చదివారు.

దీనికిముందు శ్రీ జె. వి. నరసింగరావు ఉపరాష్ట్రపతికి ఒక మెమెంటోను బహూకరించారు.

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన తరవాత ఉపరాష్ట్రపతి మహిళల కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌కు వనితా మహా విద్యాలయానికి అనుబంధంగా ఉన్న హాస్టల్‌ను తెరిచారు. ఈ హాస్టలులో 150 మంది విద్యార్థులకు వసతి ఉన్నది. ఈ రెండు సంస్థలూ ఎగ్జిబిషన్ సొసైటీచే నడుపబడుతున్నాయి.

తమిళనాడు పాతకాంగ్రెసు అభ్యర్థుల జాబితా

10 రోజులలో ప్రకటిస్తారని శ్రీ కామరాజ్ ప్రకటన

మద్రాసు, జనవరి 1: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో పోటీ చేస్తున్న పాత కాంగ్రెసు అభ్యర్థుల జాబితా 10 రోజులలో ప్రకటించడం జరుగుతుందని శ్రీ కె. కామరాజ్ నేడు చెప్పారు.

పార్టీ అభ్యర్థులను నిర్ణయించడానికై రేపు సమావేశమవుతున్న తమిళనాడు పాత కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చర్చ జరుపనుందని, సెంట్రల్ పార్లమెంటు బోర్డు సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన శ్రీ కామరాజ్ వెల్లడించారు. త్వరలో ఆయన శ్రీ రాజాజీని కలుసుకొంటారు.

మధ్యంతర ఎన్నికలకు కేంద్ర విద్యామంత్రి తిరిగి పోటీ

పుదుచ్చేరి, జనవరి 1: మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికి తాను సుముఖుడనని కేంద్ర విద్యాశాఖమంత్రి శ్రీ వి. కె. ఆర్. వి. రావు అన్నారు.

బోధనా భాషపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, భాషా సమస్యపై వివాదాలకు దిగడం తన ఉద్దేశ్యం కాదని, కాని ఇంగ్లీషుకు ప్రాధాన్యత తగ్గించడం సమర్థనీయమైన విషయం అని ఆయన అభిప్రాయ పడ్డారు.

1972లో జరుగనున్న శ్రీ అరవిందుల శత జయంతి ఉత్సవాలలో పుదుచ్చేరిలో శ్రీ అరవింద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించే యోచన ఏదీ లేదని ఆయన అన్నారు.

ఎన్నికల సర్దుబాటుపై హితేంద్రదేశాయ్ ప్రకటన

గాంధీనగర్, జనవరి 1: రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన పార్టీ నాయకులైనా ఎన్నికల సర్దుబాట్లు అవసరమని భావించే పక్షంలో, ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనే అవకాశం లేక పోలేదని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ హితేంద్ర దేశాయ్ నిన్న పత్రికా గోష్ఠిలో స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏ ఇతర పార్టీతో నయినా పాతకాంగ్రెసు ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనే అవకాశమున్నదా? అని పత్రికలవారు ప్రశ్నించగా, "అది జిల్లా నాయకుల అభిప్రాయంపై ఆధారపడి వున్నది" అని శ్రీ హితేంద్రదేశాయ్ సమాధాన మిచ్చారు.

లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో రాష్ట్రంనుంచి కొత్త కాంగ్రెసుకు చెందిన అభ్యర్థి ఒక్కరు కూడా గెలుపొందకుండా చేయడమే తమ లక్ష్యమని శ్రీ హితేంద్రదేశాయ్ ప్రకటించారు.

ఆంధ్రులకు అతి ముఖ్యమైన పండుగ
సంక్రాంతికి 10% స్పెషల్ రిబేటు
ది 2-1-71 నుండి 13-1-71 వరకు 12 రోజులు మాత్రమే.
3 వ తేదీ, 10 వ తేదీ, ఆదివారములుకూడ డిపోలు తెరచియుంచబడును.
"కోఆప్ ఫాబ్రిక్స్"
చేనేత వస్త్రాలు ప్రఖ్యాతి గాంచినవి.
మా అన్ని విక్రయశాలల్లోనూ, అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘాల్లోనూ ఈ 10% రిబేటు యివ్వబడును.
కావలసిన అన్నిరకాల చేనేత వస్త్రాలను యిప్పుడే కొని రు 1—కి 10 పైసలు ఆదా చేయండి.
ఆంధ్ర చేనేత సహకార సంఘము లిమిటెడ్
విజయవాడ 3.

సాధారణనామ సంవత్సర
పుష్యశుద్ధ పంచమి
1971 జనవరి 2, శనివారం
పంచమి ఉ. 7-23 వరకు
షష్ఠి తె 5-02 వరకు
శతభిషం ప 11-46 వరకు
వర్జ్యం సా 5-39 మొ 7-09 వరకు

స్వప్నచేతన బాగుగా వికాసం పొందినప్పుడు

స్వప్నచేతన మహోన్నత స్థాయిలో బాగుగ వికాసం పొందినపుడు మాత్రమే, స్వప్నాభవములు ఆటుతరువాత జాగ్రదవస్థయందు సత్యమూ సాధనమూ జరుగుతూవుంటుంది. ప్రజల తలపులు, మాటలు, చేతల రూపంగానో, లౌకిక ప్రపంచమున జరిగే సంఘటనల రూపంలోనో ఇవి ఇట్లు ప్రత్యక్షమవుతూ వుంటాయి.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 2 శనివారం

ప్రతిపక్షాల ధోరణి

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగ్గలవని ఆరుమాసాలుగా పత్రికా ప్రచారం జరుగుతూ వున్నా, రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తూ ఉత్తరువు చేసేవరికి దేశంలోని ప్రతిపక్షాలు మధ్యంతర ఎన్నికలకు సంసిద్ధంగా లేవు. ఉత్తరప్రదేశ్‌లోనూ, బీహార్‌లోనూ పాత కాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘ్, సంయుక్త సోషలిస్టు పార్టీలు కలిసి సంయుక్త విధాయకదళ్ మంత్రివర్గాలను ఏర్పాటు చేసిన తరువాత కూడా మధ్యంతర ఎన్నికలలో సమష్టిగా పాల్గొనడానికి ఇంతవరకూ సర్దుబాటు చేసుకోలేకుండా వున్నవి. ఎన్నికల సర్దుబాటుపై పాత కాంగ్రెసుకు చెందిన అఖిల భారత కాంగ్రెసు సంఘం అక్నో సమావేశంలో ఆమోదించిన తీర్మానం పర్యవసానంగా గుజరాత్‌లో పాత కాంగ్రెసు బలహీనమైంది. గుజరాత్ నాయకులు కొందరు పార్టీ నుంచి వైదొలగారు. మైసూరు రాష్ట్రంలో ఒక విధమైన అయోమయ పరిస్థితి ఏర్పడింది. లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామిక పక్షాలు సమైక్యంగా పాల్గొనలేకపోయిన పక్షంలో, 1972 సాధారణ ఎన్నికల తరువాత దేశంలో అరాచక పరిస్థితి ఏర్పడక తప్పదు.

న్యూఢిల్లీలో ఈ వారం పాత కాంగ్రెసు, జనసంఘ్, స్వతంత్ర పార్టీల నాయకులు ప్రజాస్వామిక పక్షాల ఐక్య సంఘటనను రూపొందించడం గురించి సంప్రతింపులు ప్రారంభించారు. చర్చల మొదటి రోజు ధోరణి అంత ఆశాజనకంగా లేదు. స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ రాజగోపాలాచారి ప్రజాస్వామిక పక్షాలు స్వల్ప విషయాలపై పట్టుదల చూపక ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు త్యాగం చేయవలసి వున్నదని హెచ్చరిక చేశారు. ఎన్నికలు మరొక రెండు మాసాలలో జరుగనున్నవి. జనవరి 15వ తేదీలోగా అయినా, ప్రజాస్వామిక పక్షాల సమైక్య సంఘటన ఎన్నికల ప్రణాళిక తయారుకావాలి. ఆ వెంటనే అభ్యర్థుల నిర్ణయం జరగాలి. ఇప్పటి కప్పుడే ఏ పక్షానికా పక్షం లోక్‌సభకు పోటీచేయదలచిన స్థానాల వివరాలను ప్రకటిస్తున్నవి. ఇందువలన ముమ్ముందు ఎన్నికల సర్దుబాటు చేసుకోవడం కష్టమౌతుంది. సంయుక్త విధాయక దళ్‌లోని వివిధ పక్షాలు వీలైనన్ని ఎక్కువ స్థానాలకు వేరు వేరుగా పోటీచేయడం ద్వారా సంయుక్త విధాయకదళ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం ఆత్మ వినాశకరమని గ్రహించవలసివుంది.

లోక్‌సభ ఎన్నికలలో ఈ పక్షాలు సర్దుబాట్లు చేసుకుని నియంతృత్వ శక్తులను ప్రతిఘటించలేకపోతే ఉత్తరప్రదేశ్, బీహారు మంత్రివర్గాల మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పక్షాలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించలేవనే అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతుంది. ఈ పక్షాలకూ ఉన్నత ఆదర్శాలు ఏవీ లేవనీ, ప్రజల నెదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామిక పక్షాలకు నిర్దుష్టమైన కార్యక్రమం ఏదీ లేదనీ. కేవలం శ్రీమతి ఇందిరాగాంధిని ప్రధానమంత్రి పదవినుంచి తొలగించడం ఒక్కటే ప్రతిపక్షాల ధ్యేయం అనీ భావించవలసి వుంటుంది. శ్రీమతి ఇందిరా గాంధిని తొలగించినంత మాత్రాన దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యంగాదు. నియంతృత్వాన్ని నిరోధించడానికి ప్రజాస్వామిక పక్షాలు సమైక్యంగా కృషిచేయవలసి వుంటుంది. ఆ బాధ్యతను ప్రజాస్వామిక పక్షాలు ఇంతవరకూ గుర్తించినట్లు కన్పించదు.

ఇప్పటినుంచే ప్రజాస్వామిక పక్షాల నాయకులు వారి దృష్టిని మంత్రివర్గ నిర్మాణంపై కేంద్రీకరించడం జరుగుతూవుంది. ఎన్నికల సర్దుబాటుపై అంగీకారం కుదరడానికి ఈ వైఖరే తీవ్ర ప్రతిబంధకం అవుతున్నది. ప్రతిపక్షాలకు ఆశలు, ఆదర్శాలు వున్నవి గాని, వాటిని సాధించడానికి కావలసిన రాజనీతిజ్ఞత మాత్రం లేదు: వాస్తవిక దృక్పథమూ లేదు. ఈ రెంటినీ అలవర్చుకుంటేనే మధ్యంతర ఎన్నికలలో నియంతృత్వ శక్తులను జయప్రదంగా ప్రతిఘటించడానికి వీలుంటుంది.

ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకలలో 48 మంది అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 1: 1970వ సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా గత రాత్రి ఇక్కడి కన్నాట్ ప్లేస్‌లో నూతన సంవత్సర వేడుకలలో గొడవచేసిన 48 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

బహిరంగంగా అల్లరి, గొడవ చేస్తున్నారన్న ఆరోపణపై వారిని అరెస్టు చేశారు.

అర్థరాత్రి 12 గంటలు కాగానే వారంతా నూతనసంవత్సరాగమన శుభ సూచకంగా డాన్స్‌చేస్తూ నానా గొడవ చేశారు. ఒకరినొకరు కౌగలించుకుని నూతన సంవత్సర అభివందనలు తెలుపుకున్నారు.

ఒక స్థానిక ఇంగ్లీషు పత్రిక ఫొటోగ్రాఫరు తమను ఇంకా ఎక్కువ ఫొటోలు తీయవలసిందిగా ఘెరావ్ చేశారు.

నూతన సంవత్సరాది సందర్భంగా రాజధానిలో రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించబడిన అన్ని పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్లు జనంతో క్రిక్కిరిసిపోయినవి.

తమిళనాడులో 5 లోక్‌సభ స్థానాలకు ముస్లింలీగ్ పోటీ

మద్రాసు, జనవరి 1: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తమిళనాడులో నాలుగైదు స్థానాలకు పోటీచేయ గలదని లీగ్ అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ ఇస్మాయిల్ నేడిక్కడ తెలిపారు.

ఏడుపార్టీల ఫ్రంట్‌తో చర్చలపిమ్మటపోటీ చేసేస్థానాలసంఖ్యగురించి తుది నిర్ణయంగైకొనబడుతుందని,సీట్లసర్దుబాటు విషయమై ఇపుడు డి. యం.కె. తో చర్చలు జరుపు తున్నదని ఆయన తెలిపారు.

భారత రైల్వేలు సాగిస్తున్న అపూర్వ పురోగతి

శ్రీ సుంకర కనకారావు

క్షామ పరిస్థితులలో ఆహారధాన్యాలను అవసరమైన చోట్లకు తరలించడమూ, దేశాన్ని ఆర్థికంగా పటిష్టంచేయడమూ ప్రధాన ఆశయ లక్ష్యాలుగా బ్రిటిష్ ప్రభుత్వం మనదేశంలో యినుపదారిని వేశపెట్టింది. మొదట్లో చాలా రైల్వేలు ప్రైవేటు కంపెనీలచేతనే ప్రారంభింపబడినవి. వానిపై కొద్దిపాటి ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. క్రమశః యివన్నీ ప్రభుత్వ యాజమాన్య, నిర్వహణ క్రిందకు వచ్చినవి. 1944 నాటికి దేశంలోని ప్రధానమైన యినుపదార్లన్నీ ప్రభుత్వ యాజమాన్యం క్రిందకు తేబడినవి. అధికతర నిర్వహణ పటుత అవసరదృష్ట్యా, దేశంలోని వివిధప్రాంతాలలోని రైల్వేలు 1951—52 లో వివిధ మండలములుగా పునర్వ్యవస్థీకరించ బడినవి. ఇటు వ్యావసాయికోత్పత్తులు, అటుపారిశ్రామికోత్పత్తులు యీ రెండింటిలో ఏది సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించాలన్నా రైల్వేలు అత్యంత పటిష్టంగా నిర్వహించబడడం ముఖ్యావసరం.

మనదేశంలోని యినుపదారులపొడవు 59750 కి. మీ. ఇంతపొడవైన యినుపదార్లు అమెరికా, కెనడా దేశాలు మినహాగా ప్రపంచంలో మరేయితర దేశంలో నూలేవు.

భారతరైల్వేలు ఆసియాఖండంలో కెల్లా పెద్దవి. ప్రపంచంలో యివి రెండవస్థానం ఆక్రమించుకున్నది. ప్రభుత్వం యీ రైల్వేలపై 3797 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. జాతీయంచేయబడిన రైల్వేలు గలదేశాలలో రష్యాది ప్రథమస్థానంకాగా, భారతదేశానిది రెండవస్థానమై యున్నది. భారత రైల్వేలలో దాదాపు 12 లక్షలమంది స్త్రీపురుషులు ఉద్యోగులు పనిచేయుచున్నారు.

భారతరైల్వేలు 11,360 యింజన్లను, 34,700 ప్రయాణికుల రైలుపెట్టెలను, 3,82,000 సరుకుల రవాణాపెట్టెలను కలిగియున్నది. మొత్తం 7 వేల స్టేషన్లనుండి 10,000 రైళ్ళ నిత్యం రాకపోకలు జరుపుతుంటాయి. ఈ రైళ్ళలో దినమూ 60 లక్షలమంది ప్రయాణంచేస్తున్నారు. 6 లక్షల టన్నుల సరుకులు రవాణాచేయబడుచున్నవి. సినిమాలంగా ప్రభుత్వానికి సాలీనా 951 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తున్నది.

గతయిరవై ఏళ్లలోను సరుకుల రవాణా సాలీనా 94 కోట్ల 30 లక్షల టన్నులనుండి 208 కోట్ల 8 లక్షల టన్నులకు, ప్రయాణికులసంఖ్య 128 కోట్ల 40 లక్షలనుండి 230 కోట్లకు పెరిగింది.

అంతర్రాష్ట్ర సరుకుల రవాణాలో దాదాపు 80 శాతమూ, ప్రయాణికులలో దాదాపు 70 శాతము రైల్వేలద్వారానే జరుగుచున్నవి. రైల్వేలకువచ్చు ఆదాయంలో 90 శాతంవరకు మూడవతరగతి ప్రయాణికులు సమకూర్చి పెట్టుచున్నదే.

రైల్వేబోర్డుకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయబడినది. ఈ మంత్రిత్వశాఖ తన పరిపాలనా వ్యవహారాలను రైల్వేబోర్డు ద్వారా నిర్వహించుకుంటూ ఉంటుంది. రైల్వేల నిర్వహణబాధ్యత అంతా 1951 లో పునర్నిర్మించబడిన యీ బోర్డుకే అప్పగించబడినది.

ప్రజలకు, రైల్వేలకు మధ్య సన్నిహిత, సహకార సంబంధాలను నెలకొల్పు నిమిత్తం జాతీయరైల్వే వినియోగదారుల సంప్రతింపులసంఘం, మాండలిక రైల్వే వినియోగదారుల సంప్రతింపులసంఘం, డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రతింపులసంఘం, స్టేషన్ సంప్రతింపులసంఘం వంటివి నెలకొల్పబడినవి.

న్యూఢిల్లీలో ఏర్పాటుచేయబడిన జాతీయ రైల్వే వినియోగదారుల సంప్రతింపుల సంఘానికి ప్రయాణికుల నుండి, వర్తకవాణిజ్యసంఘలనుండి, కేంద్ర శాసనసభ్యులనుండి ప్రతినిధులు ఎన్నిక చేయబడతారు. ఈ సంఘం ఎప్పటికప్పుడు రైల్వే మంత్రికి తగుసలహాల నిస్తూ ఉంటుంది. 6 నెలలకొకసారి రైల్వే మంత్రి అధ్యక్షత క్రింద సమావేశమవుతూ ఉంటుంది. మాండలిక సంఘం మాండలిక కేంద్రంలో మూడు నెలలకొకసారి సమావేశ మవుతుంది.

రైల్వే వినియోగదారుల సంప్రతింపుల సంఘాలు ఏర్పాటైన తరువాత ప్రయాణికులకు సమస్త సదుపాయసౌకర్యములను సమకూర్చు విషయంలో జయప్రదమైన కృషి యెంతగానో జరిగింది. లోగడ అన్నిసదుపాయ సౌకర్యవసతులు మొదటి తరగతి ప్రయాణికులకు మాత్రమే అన్నట్లుండేది పరిస్థితి. మూడవతరగతి ప్రయాణికులగోడు పట్టించుకున్న పుణ్యాత్ముడుండేవాడుకాదు.

వివిధ తరగతులకు ప్రయాణికులకు సమకూర్చు సదుపాయ సౌకర్యముల మధ్య చిరకాలంగా ఉంటున్న తేడాలను వ్యత్యాసములను తొలగించడానికి గత కొలది ఏళ్లలోను అపారమైన కృషి జరిగింది. స్టేషన్ చిన్నదా పెద్దదా అన్న విచారణ లేకుండా ప్రతి స్టేషన్‌కు కొన్ని కనీస సదుపాయ సౌకర్యాల సమకూర్చడానికి తీర్మానించి, తదనుగుణమైన చర్యలు కైకొనబడుచున్నవి.

అంతా ఉక్కు క్రొత్తరకం పెట్టెలు ప్రవేశపెట్టబడినవి. సుఖంగా కూర్చొనడానికి వీలుగా క్రొత్త పద్ధతిలో సీట్లు ఏర్పాటు చేయబడినవి. రెండు, మూడు అంచెల పడక సౌకర్యంగల పెట్టెలు అన్ని ప్రధాన మార్గాలలోను ప్రవేశపెట్టబడినవి. మూడవ తరగతి ప్రయాణికులకు సైతం ఫలహారశాలలకు, విశ్రాంతి మందిరాలకు ప్రవేశ సౌకర్యం కలిగించబడినది. రాజధాని ఎక్స్‌ప్రెస్, బృందావన్ ఎక్స్‌ప్రెస్, టాజ్ ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వంటి పూర్తి ఎయిర్ కండిషన్డు రైళ్లు ప్రవేశపెట్టబడినవి.

మన రైళ్లను పీడిస్తున్న ముఖ్య సమస్య విపరీతమైన ప్రయాణికుల రద్దీ. ఈనాడు మన రైళ్లలో సగటున రోజుకు 60 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ రద్దీ సమస్య రైల్వే అధికారులకు యిప్పటికీ కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ఈ రద్దీని తగ్గించు నిమిత్తం అదనపు పెట్టెలు వేలవిధాల నిర్మింప బడుచున్నవి. ఎక్కువ పెట్టెలను లాగడానికి వీలుగా అధిక ఇంజన్ల సంఖ్యలో డీసెల్ యింజన్లు ప్రవేశపెట్ట బడుచున్నవి. వారణాసిలో డీసెల్ ఇంజన్ ఫ్యాక్టరీలో యీరకపు యింజన్లు భారీ యెత్తున తయారౌగుచున్నవి. యూరపులోగాని లేక అమెరికాలోగాని ఈ తరహ ఇంజన్ల నిర్మాణంలో యింత అత్యాధునికమైన ఫ్యాక్టరీ మరియొకటి లేదు. క్రమంగా రైలు మార్గములను విద్యుదీకరించు పథకము అమలు చేయబడుచున్నది. అదనపు రైళ్లు వేయబడుచున్నవి. జంట మార్గములు నిర్మింప బడుచున్నవి.

వాల్తేరు నుండి గాని లేక విజయవాడ నుండి గాని బొంబాయికి సరాసరి ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ప్రవేశ పెట్టబడ నున్నది. గోదావరి స్టేషన్ అభివృద్ధికి చర్యలు కైకొన బడుచున్నవి. రాజమహేంద్రవరం, విజయవాడ స్టేషన్లలో మెయిలు, ఎక్స్‌ప్రెస్ బండ్లలో రిజర్వేషన్ సీట్ల కోటా పెంచడానికి కృషి జరుగుచున్నది.

ఆసియాలో కెల్లా పెద్దదైన రైలు—రోడ్డు వంతెన రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై నిర్మింప బడుచున్నది. ఈ వంతెన నిర్మాణం 1971 ఆగస్టు నాటికి పూర్తియై, రైళ్ల, కార్ల రాకపోకలకు తెరవబడునని విశ్వసించ బడుచున్నది. విజయవాడ స్టేషన్ ఉత్తరపు కొనన నిర్మింప బడుచున్న ఒవర్ బ్రిడ్జి నిర్మాణం 1971 జూన్ నాటికి పూర్తి కాగలదు ఈ వంతెన నిర్మాణం వల్ల సత్యనారాయణపురం, చిట్టినగరుల మధ్య దూరం చాల తగ్గిపోగలదు.

కొవ్వూరు నుండి భద్రాచలానికి, వడికూడి నుండి బీదర్‌కు కొత్త యినుపదారులను వేయు ప్రతిపాదన రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలో వున్నట్లు యిటీవలనే తెలియవచ్చింది.

మన రైల్వేలను పీడిస్తున్న మరొక పెద్ద జాఢ్యం టిక్కెట్‌లేని ప్రయాణికులు. వారి మూలంగా సాలీనా రైల్వేలకు 30 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. లంచగొండితనం, టిక్కెట్లు లేని ప్రయాణంవంటి దురాచారాలను రూపుమాపడానికి మంత్రి శ్రీ జి. ఎల్. నందా రూపొందించిన ఏకాదశ సూత్ర పథకం శ్రద్ధగా అమలు చేయబడుచున్నది. ఈ సందర్భముగా విజయవాడ భారత సేవక్‌సమాజ్ వారు వా అధ్యక్షత క్రింద ప్రశంసనీయమైన కృషిని చేసి, సత్ఫలితాలను సాధిస్తున్నారు.



సంగీత జ్ఞాని శ్రీ పినాకపాణి పాటకచేరీ

శ్రీపాద పినాకపాణి సంగీత జ్ఞానం అపారం. కేవలం మనసుతోనే కాక, బుద్ధితోనూ సంగీతాన్ని సాధించాలనే ఉద్దేశంవున్నవారుకనుక ఆయన పాటలో యిటు మనోరంజకత్వమూ, అటు సంగీతజ్ఞులను మెప్పించే కుశాగ్రబుద్ధి నిర్ణయమూ కనిపిస్తాయి. వారి పాటలో మరొక సుగుణం కూడా ఉన్నది. వారి ఆది గురువు మైసూరు టి. ఎస్. లక్ష్మణరావైనా, తమిళదేశంలో వున్న ప్రతి ప్రతిభాశాలిదగ్గర యేదో ఒక అంశం నేర్చుకున్నానని బహిరంగంగా ఒప్పుకునే వినయమూ, వివేకమూ, రెండూ ఉండి, దానిని సిద్ధింపజేసిన ఒక సార్వజనీనత ఉన్న దాయనలో.

ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ (యీ సంవత్సరం సభకు ఆయనే అధ్యక్షులు) వారికి శ్రీ పినాకపాణి చేసిన పాటకచేరీ సాధారణ శ్రోతలకంటే సంగీత పాఠకులమూ, గాయకులనూ, ఆ శాస్త్రం లోతుపాతులు తెలిసిన వారినీ యెక్కువ మెప్పించింది. వారి కచేరీకి ముందు వెనుకలుగా వారి శిష్యరికం చేసిన శ్రీ నేదునూరి, శ్రీరంగం గోపాలరత్నంగారల కచేరీలు జరుగుటం ఒక విశేషం.

కల్యాణిరాగ నిరావణ "నిను వినా" కీర్తన పాడిన విధానం వారి అశేష జ్ఞానాన్ని వ్యక్తపరచినది. స్వరాలలో కల్పన విన్యాసం సులభే మరిపించింది. శ్రీ చంద్రశేఖర్ వాయులీనం గాత్రధారి పలికించిన ప్రతి స్వరానికి యింకొంత మాధుర్యం కలిపి తిరిగి పలికింది.

కమాస్‌లో "సుజన జీవన" పాడినప్పుడు శ్రీ పినాకపాణి రచనా భావానికి యేమాత్రం ప్రాధాన్యత నీయకపోయినా, వారి మనోభావాల అంతస్తు, వూహాలు, నడయనించిన మనోజ్ఞ మార్గాలు, శ్రోతలను విశేషంగా నిలబెట్టినవి.

తరువాత పాడబడిన మాలవి, (నోరుంబి) కొన్ని లలిత గీతాలు అంత సుఖదాయకంగా పలకలేదంటే దానికి కారణం వారి ఉద్దేశమున్నంత లావణ్యంగా కంఠం లేకపోవడమే.

ఉమయాళ్‌పురం శివరామన్ సాటి మార్దంగికులు లేకపోరు. కాని, వీడి అవర్తనం పతాక సన్నివేశంలో కూడా చెవులు బద్దలయ్యేలాగ మృదంగాన్ని బాదకుండా అతి సుతారంగా వాయించి, మన్నితంగా మెప్పించేవారు శివని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆనాటి ఆయన మృదంగ వాదన హాయికి మారుపేరు.

—వి. ఎ. కె. రంగారావు

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఆంధ్రులకు ఇతోధిక అవకాశాలు

లేఖలు

ఆర్యా, రాష్ట్రంలోని కేంద్ర పారిశ్రామిక సంస్థల ఉద్యోగాల విషయంలో తెలుగు అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రియే ఒప్పుకున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక సంస్థలు ఇప్పటికైనను తెలుగువారికి న్యాయంగా వుద్యోగాల నిచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలను గట్టిగా ఆదేశించడమేకాకుండా ఆయా సంస్థల పర్సనల్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులోని తెలుగువారిని నియమించడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వుద్యోగాలు, కేంద్ర, రాష్ట్ర పారిశ్రామిక సంస్థల అన్ని ఉద్యోగాలకు "తెలుగు భాషా పరిజ్ఞానం అత్యవసరం" అనే అర్హత తప్పనిసరిగా వుండేటట్లు ఆయా సంస్థలను తక్షణం ఆదేశించాలని కోరుతున్నాను.

ప్రస్తుతం శ్రీహరికోట రాకెట్ కేంద్రం ప్రధాన కార్యాలయం వెంటనే నెల్లూరుకు మార్చబడాలి. అలాగే మద్రాసులోనున్న దక్షిణ మధ్యరైల్వే పబ్లిక్ సర్వీస్‌కమిషన్ కార్యాలయాన్ని కూడా సికింద్రాబాద్‌కు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను.

వి. బి. రావు,
ఇన్నాపురం,

ముక్తాయిసూత్రభాష్యము గ్రంథముద్రణకు విజ్ఞప్తి

ఆర్యా ! సుప్రసిద్ధ మార్దంగికులు మృదంగ తత్త్వజ్ఞ శ్రీ ధర్మాల రామమూర్తి, అవిరళ కృషితో "ముక్తాయిసూత్ర భాష్యము" అను గ్రంథమును సుమారు 200 పేజీల వ్రాత ప్రతిని రచించియున్నారు. 1000 కాపీలు అచ్చుకొరకు ఎస్టిమేటు వేయించగా 1/4 క్రౌను సైజు అచ్చు పుటలు 250 అగునని, పేపరు ప్రింటింగు వగైరా ఖర్చులు రు 4,500 లు అగునని తెలిసినది.

ఈ గ్రంథంలో క్రోడీకరింపబడిన 108 సూత్రములు, అనుబంధములతో ఒకే సూత్రముచే అన్ని జాతులు [illegible] సంపకము పథకముల ద్వారా సూచింపుచూ సోదాహరణ వివరముతో ముక్తాయి క్రియా విభాగమున విపులముగ వివరించిరి. మరియూ అనుబంధములో సరళిస్వరము, పల్లవి, త్రికాల లగమునపయు త్రికాలయుగ గుణకము చేయు క్రియా విభాగముతో సూచింపబడినది. ఇట్టి శాస్త్ర గ్రంథము ఇంతవరకు ఏ భాషలోనూ వెలువడలేదు. ఇది హర్ష కళాకారులకేగాక యావద్గాయక లోకమునకు ఎంతో అవసరమైన మహాకృషి. ఈ కృషికి కళాకారులు, కళాపోషకులు, ఉదారులైన దాతలు తాము తమ సంస్థలద్వారా సహాకార విరాళములు అందజేయుటకు మిక్కిలి గోరుచున్నాము.

మృదంగ విద్వాన్ శ్రీ ధర్మాల రామమూర్తి, 35—10—6 [illegible] సరస్వతిని ఆరాధింప గోరుచున్నాము.

శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి
(రిజిస్టర్డు) రాజమండ్రి.

లోక్‌సభతోపాటు ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనని శ్రీ సేనువర్మ అభిప్రాయం

భువనేశ్వర్, జనవరి 1 : లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలతోపాటు ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపడం సాధ్యమేనని ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సేన్ వర్మ అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్‌కు తెలియజేశారు. అసెంబ్లీ త్వరలో రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంటే, రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు హేతుబద్ధమైన కాల వ్యవధిని ఇవ్వడం జరుగుతుందని శ్రీ సింగ్‌దేవ్ విలేఖరులతో చెప్పారు.

ఆయుర్వేద అనుపతిని పునఃప్రారంభించాలి

ఆర్యా, ఒక వైపు జాతీయ వైద్యమైన ఆయుర్వేదమును ప్రోత్సహించాలని జాతీయ నాయకులందరూ ప్రకటిస్తున్నారు. మన రాష్ట్రంలో [illegible] ఆయుర్వేద వైద్యం [illegible] చేయుచున్నారు. [illegible] ఆంగ్లేయ వైద్యం [illegible] ఆయుర్వేదము [illegible] రక్షణ [illegible] పూర్వం [illegible] వైద్యశాలలు [illegible] ప్రతి పట్టణములో [illegible] టీలు, పంచాయతీ సమితులు ఆయుర్వేదిక్ హాస్పిటలును ఎక్కువ [illegible] సరసరాని [illegible] హాస్పిటలును [illegible] వేశారు. ఈ రూపంగా [illegible] ప్రజానీకానికి [illegible] గింది. [illegible] ఆఫీసర్ [illegible] ఆయుర్వేదిక్ హాస్పిటల్‌ను [illegible] చేస్తారని ఆశిస్తాను. ప్రభుత్వం [illegible] విషయమై [illegible] ఆదేశించగలందులకు ప్రార్థిస్తున్నాము.

[illegible] వెంకటసుబ్బారావు.
ఆంధ్ర ఆయుర్వేదిక్‌బోర్డు సభ్యుడు,
నరసరావుపేట.

గన్నవరం సమితిలో అంతర్జాతీయ విద్యా సంవత్సర గోష్ఠి

గన్నవరం, జనవరి 1 : అంతర్జాతీయ విద్యా సంవత్సర గోష్ఠి సమితి స్థాయిలో డిసెంబరు 30న గన్నవరం సమితి కార్యాలయంలో జరిగింది. డాక్టర్ పి. ఎల్. నాయుడు (సమితి అధ్యక్షుడు) అధ్యక్షత వహించారు.

సమితిలో విద్యాభివృద్ధిని గురించి డాక్టర్ నాయుడు విపులీకరిస్తూ, పాఠశాల భవనాల మరమ్మత్తులకై రు. 18,000 ఖర్చుకై 6 వేలు కేటాయించామని, అయితే, ఈ సొమ్ము ఏమాత్రం సరిపోదని, యింకా రు. 20 వేలు మంజూరు చేయాలని అధికారులను కోరామని చెప్పారు.

సమితి విద్యావిస్తరణాధికారి శ్రీ ఎస్. కాశీవిశ్వనాథం శ్రీ కె. వి. రత్నం, పలువురు ఉపాధ్యాయులు మాట్లాడారు. ప్రభుత్వం యిస్తున్న గ్రాంట్లు కాక, ప్రతి గ్రామంలోను కొంత నిధిని పోగుచేసి, ఆ యా పాఠశాలలకు కావలసిన పరికరాలు, ఫర్నిచర్ కొనడానికి వినియోగించాలని, మధ్యాహ్న భోజన కేంద్రాలను సమర్థవంతంగా నడపాలని సమావేశం తీర్మానించింది.

కృష్ణాజిల్లాలో ఎ. పి. 122 (కృష్ణ వరి) 40 వేల ఎకరాలలోను ఎం. పి. యు 5 అనే రకం ప్రత్తి మెట్ట ప్రాంతంలో 500 ఎకరాలలోనూ, గొట్టపు బావుల క్రింద 500 ఎకరాలలోనూ, మాగాణి ప్రాంతంలో 30 ఎకరాలలోను, వేశారని, జిల్లా వ్యవసాయ విస్తరణాధికారి శ్రీ టి. వెంకట జనార్దనరావు తెలిపారు. సుజాత, హైబ్రిడ్—4 వింకార్, వి—14 రకాల ప్రత్తి పంటలను ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల వేశారని ఆయన తెలిపారు.

• • •

గన్నవరం సమితి మెట్ట ప్రాంతంలో 1200 ఎకరాలలోని మిర్చిపంటసర్వనాశనంగా లేక దెబ్బతిన్నాయని సమితి వ్యవసాయ విస్తరణాధికారి శ్రీ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. (మ. వి.)

సంక్రాంతి సెలవుల తగ్గింపు

ఆర్యా, 'ఆంధ్రప్రదేశ్' ప్రభుత్వము ఈ సంవత్సరము ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు క్రిస్మస్‌కు 24 డిసెంబరు నుంచి 1 జనవరివరకూ సెలవులు ఇచ్చినారు. పూర్వం హిందువుల ముఖ్య పండుగ అయిన సంక్రాంతికి కనీసము 15 రోజులైనా సెలవులుండేవి. కాని ఈసంవత్సరము భోగి, సంక్రాంతి రెండుదినములు మాత్రమే సెలవులు ఇచ్చిరి.

క్రిస్మస్‌కు 7రోజులు సెలవు లెందుకు? సంక్రాంతికి ఇదివరలోవున్న సెలవులను ఎందుకు తగ్గించవలెను?

కొనసాగుచున్న పూర్వ విధానము సవరించుటకు ఇట్టి అవివేక మార్పులను చేయుటకు పనిలేని పనిగా ఉన్నది.

ఇ. వెం. సుబ్బారావు, విశాఖ.

కేలెండర్ల సీజను

శ్రీ మదిర భానుమూర్తి

నేనేదో హడావుడిలో ఉండగా మా కోటేశ్వరరావు ఒగుర్చుకుంటూ పరిగెత్తుకొచ్చి "ఒరేయ్! ... నువ్వు నాకో చిన్న పని చేసి పెట్టాలిరా!" అన్నాడు.

"అలాగే! దానికేం?" అన్నాను—పోనీ మన కోటేశ్వరరావే గదా—అని.

"మరి లే..... చొక్కా వేసుకో!.. త్వరగా వెళ్లాలి!....." అన్నాడు.

"ఏమిట్రా యీ తొందర? అసలు పనేమిటి?...." అన్నాను.

"అవన్నీ త్రోవలో చెప్తాను ... ఆలస్యం చేసేందుకు వీల్లేదు....లే.... త్వరగా రా!...." అని ఒకటే తొందర పెట్టేశాడు.

వాడు మాత్రం అంత కాని కూడని పనేమీ చెయ్యమనడు గదా అనే ధైర్యంతో బయల్దేరాను.

త్రోవలో మళ్లా అడిగాను అసలు విషయమేమిటని. అప్పుడు వాడు వివరంగా చెప్పాడు: 'ఫలానా' కొట్లోకి 'ఫలానా' కంపెనీ కేలెండర్లు వచ్చాయట. అవి చూడ ముచ్చటగా ఉన్నాయట. నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడిగా మార్చ గలిగేటంత ఆకర్షణీయంగా ఉన్న దేవుడి బొమ్మ ఉన్నది ఒకరకం, అంగాంగ సౌష్టవ సౌందర్యాలను వెలారుస్తూ, శృంగార రసాధి దేవతగా విలసిల్లుతూ తడిసిన వలువలతో విలువ గట్టటానికి వీల్లేని సౌందర్యంతో చూపరుల ఆకట్టి, విరాగులను కూడా సరాగులుగా మార్చగల ఆకర్షణాశక్తి గల జవ్వని బొమ్మగల కేలెండర్లు ఒకరకం, మొత్తం రెండురకాల బొమ్మలున్నవి వచ్చాయట.

వచ్చిన కేలెండర్లన్నన్ని విషయం రూఢిగా తెలియకపోయినా, ఇప్పటికే చాలమందికి పంపిణీ జరిగినట్లు తనకు విశ్వయంగా తెలియటంవల్లనూ, పరిచయస్తుల్లో ముఖ్యులకు మాత్రమే వారా కేలెండర్లను ఇస్తున్నట్లు భోగట్టా అంది ఉండడం వల్లనూ, నాకు ఆ 'ఫలానా' కొట్టు గల ఆసామీ బాగా స్నేహితుడు కావటమే కాకుండా మా అబ్బాయికి ఆ ఆసామీ కొడుకు సహపాఠి కావటం వల్లనూ, ఆకేలెండర్లు అయిపోయే ప్రమాదం ఉన్నందువల్లనూ, నా ద్వారా ఆ కేలెండర్లను తాను సంపాదించాలన్న కోరికతోనే నన్ను తాను ఉన్నట్టుండి బయల్దేరదీసినట్టు చెప్పాడు.

ఈ వివరాలకు మరొక 'తాజాకలం' హెచ్చరిక కూడా జతపరిచాడు. నిజానికి ఒక్క కేలెండరే అడగడం ధర్మమైనప్పటికీ ఆ రెండు బొమ్మలూ ఎంతగానో బాగున్నందువల్లనూ, భక్తి, రక్తి కూడా జీవితంలో సమపాళ్లల్లో అవసరమనే ప్రాథమిక సూత్రంతోనే నన్నావిగ్రహించి రెండు కేలెండర్లూ తనకు కావాలని, రెండూ నేనడిగి పుచ్చుకునేందు కేదైనా మొహమాటపడితే ఒకటి నేను మరొకటి మా అబ్బాయి అడిగిపుచ్చుకుని తన కివ్వటం ద్వారా ఈ సమస్యను బహు సునాయాసంగా పరిష్కరించటానికి వీలౌతుందని కూడా కోటేశ్వరరావే సలహా యిచ్చాడు.

ఇటువంటి కోటేశ్వరరావులు సంవత్సరారంభ కాలంలో అనేకులు మనకు సాక్షాత్కరిస్తుంటారు. అదీ సౌరమానం ప్రకారం తయారయే కేలెండర్లకే—అంటే జనవరితో ప్రారంభమై డిసెంబరుతో అంతమయే కేలెండర్లకు—ఈ 'డిమాండు'. చాంద్రమానం ప్రకారం—అంటే చైత్రమాసం మొదలు ఫాల్గుణ మాసం వరకూ ఉండేవి—తయారయే పంచాంగాలకు ఈ రద్దీ ఉండదు. వాటిల్లో ఆకర్షణీయమైన వర్ణచిత్రాలు లేకపోవటం ఒక కారణం. అవి డబ్బుపెట్టి కొనవలసి రావడం మరొక కారణం.

తాము తయారుచేసే వస్తువులను తమ వ్యాపార సంస్థలను ప్రచారం చేసుకుందుకు వ్యాపారస్తులు ఈ వర్ణచిత్ర సమన్వితాలైన కేలెండర్లు సాధనాలుగా వాడుకుంటారు. అన్ని వయస్సులవారికి, అన్ని రకాల అభిరుచులకు, అందరకూ నచ్చేవిధంగా రకరకాల హంగులతో, రంగులతో ఇవి తయారవుతాయి. వ్యాపారస్తులు ఇవి తయారు చేయించటంలో ఎంత పోటీ పడతారో, ప్రజలు వాటిని దొరకబుచ్చుకోవటానికి అంతటి పోటీలూ పడతారు.

నిద్రాహారాలు మాని కంటబడ్డ క్రొత్త కేలెండరు లభించేదాకా కృషిచేసే కార్యశూరులు అనేకులున్నారు. వారు చతుర్విధోపాయాలనేకాక ఇంకా ఇతరములైన సహస్రాధికోపాయాలచేత ఆ కేలెండర్లను సంపాదించే కృషి కొనసాగిస్తారు.

ఈ వయస్సుల వాళ్లు ఈ యీ రకాల బొమ్మలు గల కేలెండర్లంటే మోజు పడతారని ఇదమిత్థంగా తేల్చి చెప్పటం కష్టం. జవ్వనుల, సుందరాంగుల బొమ్మలకోసం తాపత్రయపడే వృద్ధులూ, ఇష్టదైవాల రూపాలను చిత్రించిన వాటి కోసంప్రాకులాడే యువతీయువకులూ కూడా మనకు కనిపిస్తుంటారు.

అంతే కాక ఇష్టమైన బొమ్మగల కేలెండరు దొరగ్గానే ఈ వేట ఆపివేస్తారని మనం అనుకుంటే అది కేవలం భ్రమ. ఎందువల్లనంటే వస్తు సముపార్జనాసక్తి మానవులకు సహజ గుణం. అందువల్ల వారు దొరికినదానితో తృప్తిపడరు, [illegible] నిరంతరం అన్వేషణ సాగిస్తూనే ఉంటారు.

అందువల్లనే ఒక్కొక్క వ్యక్తి అసంఖ్యాకంగా కేలెండర్లు పోగు చెయ్యాలని తహతహలాడటం. ఇది అనంతంగా సాగిపోయే ఒక యజ్ఞం లాంటిది. నిజానికి సంవత్సరారంభంలో ముమ్మరంగా ఉన్నట్లు కనిపించినా ఎల్లప్పుడూ మానవుల్లో ఈ తహతహ కనిపిస్తూనే ఉంటుంది.

డిసెంబరు నెల రాగానే ఇంటి గోడలన్నీ కాళీచేసి, రోజూ కొన్ని కేలెండర్లు చొప్పున పోగుచేసి గోడల కలంకరించేవారు కొందరుంటే, దొరికిన కేలెండర్లలో చాలావాటికి ఫ్రేములు కట్టించి భక్తి ప్రధానమైనవి పూజా మందిరాల్లోను, శృంగార ప్రధానమైనవి శయన మందిరాల్లోను అలంకరించేవారు కొందరుంటారు. కొందరు ఏయేటి కాయేడు పాత కేలెండర్లను తీసి క్రొత్తవి గోడలకు వ్రేలాడేస్తే, కొందరు అలా వేస్తే మాసిపోతాయని గోడలకు వెయ్యకుండా, ఫ్రేములు కట్టించేందుకు ఆర్థిక స్తోమతు లేక తెచ్చిన కేలెండర్లను తెచ్చినట్టుగానే చుట్టలుగా చుట్టి, పెట్టెలలో భద్రపరుస్తారు.

ఈ వేట, ఈ కృషి యింత ముమ్మరంగా ఉండటంవల్లనే కేలెండర్లలకు వైవిధ్యం ఎక్కువవుతోంది. కళాదృష్టి, రసపుష్టి పెరుగుతున్నాయి.

కేలెండర్లన్నాక నెలలు, వారాలు, తేదీలు ఉండాలన్నది నిర్వివాదాంశమే అయినా కొందరు కేలెండర్ల తయారీదారులు తమ కేలెండర్లు ఆ సంవత్సరం పూర్తికాగానే గోడల నుండి అదృశ్యం కావటం యిష్టం లేక కాబోలు అసలు వాటిలో కేలెండరు భాగాన్ని వెయ్యటం విరమించి కేవలం బొమ్మలతోనే తయారు చేస్తున్నారు. కేలెండర్లకు ఒక రకమైన శాశ్వతత్వాన్ని సంపాదించేందుకు ఇదొక ప్రయత్నం.

ఇటువంటి వాటిల్లో సినిమా రంగంలోని ప్రముఖుల బొమ్మలు, ప్రకృతి దృశ్యాలు, తదితరాలు కూడా ఉంటాయి.

కనుకనే కేలెండర్ల తయారీ నేడొక పెద్ద పరిశ్రమ అయింది. ఆర్టిస్టులు, అమ్మునివారు, పంపిణీదార్లు ఇంకా ఎందరెందరో ఈ పరిశ్రమను మీద ఆధారపడి బ్రతుకుతున్నారు.

ఈ పరిశ్రమకు జన సౌహార్ద్యం అంతా పోషకులే! జనానికి ఈవాంఛ ఉన్నంతకాలమూ ఈ పరిశ్రమ ఇతోధికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధింపబడుతుంది.

అయితే ఒక్క చిన్నమాట: మీరు సంపాదించిన కేలెండర్లు గోడలకు అందంగా అలంకరించవచ్చు, తప్పులేదు. కాని కొందరు పరిచయస్తులు నిర్మొగమాటంగా వాటిల్లో తమకు నచ్చినవాటిని గోడల నించి ఊడపీకి పట్టుకుపోతే ప్రమాదం [illegible]!

లెవీ, స్వేచ్ఛావిపణి చక్కెరపై ఒకేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ

ప్రభుత్వానికి శ్రీ రామ్‌గోపాల్ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 1: భారత ప్రభుత్వం 1970—71 సంవత్సరానికి డిసెంబరు 28న ప్రకటించిన చక్కెర విధానం వల్ల పరిశ్రమకు ఎట్టి సహాయం అందదని రాష్ట్ర సహకార చక్కెర ఫ్యాక్టరీల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ రామ్‌గోపాల్ రెడ్డి నిన్న ప్రకటించారు.

ప్రస్తుతం ఎక్సైజ్ పన్ను వ్యత్యాసాన్ని తొలగించి, లెవీ చక్కెరపైన స్వేచ్ఛా విపణిలో చక్కెరపైన ఒకేరకమైన పన్నును విధిస్తే తప్ప ఫ్యాక్టరీలు ఉత్పత్తిచేసే చక్కెరలో స్వేచ్ఛా విపణిలో విక్రయించడానికి ఇప్పు డనుమతిస్తున్న 30 శాతాన్ని 40 శాతానికి హెచ్చిస్తూ ప్రభుత్వం ప్రకటించిన చక్కెరవిధానం పరిశ్రమకు ఏ మాత్రం దోహదకారి కాబోదని శ్రీ రెడ్డి అన్నారు.

ప్రభుత్వ విధానంవల్ల సహాయం లభించకపోగా ఇప్పటికే నష్టపడుతున్న చక్కెర ఫ్యాక్టరీలకు ఇంకా నష్టం కలుగగలదని ఇందువల్ల చెరకు రైతులకు నగదు చెల్లించడానికి కూడా అంతరాయం కలుగుతుందని, కనుక ప్రభుత్వం వెంటనే లెవీ చక్కెరపైన స్వేచ్ఛగా విక్రయించే చక్కెరపై ఒకేవిధమైన ఎక్సైజ్‌పన్ను విధించాలని శ్రీ రావ్ గోపాల్ రెడ్డి కోరారు.

విమాన సర్వీసుల రద్దువల్ల దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణీకుల రద్దీ

హైదరాబాద్, జనవరి 1: ఇటీవల విమాన సర్వీసులు నిలిచిపోవడం వల్ల రైళ్లలో ప్రయాణికులరద్దీ ఎక్కువైంది.

ఈ రద్దీని తట్టుకోడానికై దక్షిణమధ్య రైల్వేవారు అల్పవ్యవధిలో డిసెంబరు 10 నుంచి29 వరకు వివిధ రైళ్లకు అదనంగా56 మొదటి తరగతి బోగీలు తగిలించి,1212 మంది ప్రయాణికులను చేరవేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

బొంబాయికి డిసెంబరు 24న ప్రత్యేక రైలును నడపడంతోపాటు, బొంబాయి, మద్రాసులవైపు వెళ్లే రైళ్లకు మూడవ తరగతి స్లీపర్ కోచీలు తగిలించారు.

కాకినాడ, జనవరి 1: కాకినాడలయన్స్ క్లబ్ సమావేశంలో రంగరాయ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ డి. సుందర శివరావు 'కాన్సర్ వ్యాధి—నిరోధం' పై ప్రసంగించారు. డాక్టర్ టి.వి. రామారావు అధ్యక్షత వహించారు.

నూనె నిక్షేపాల అన్వేషణలో శాస్త్రజ్ఞుల కృషి

హైదరాబాద్, జనవరి 1 : కొత్త తైల నిక్షేపాల అన్వేషణలో,భూకంపాలకు కారణాలు అవగాహన చేసుకొనడంలో జియొడైనమిక్స్ కార్యక్రమం ప్రాధాన్యత ఎంతయినా కలదని భూమి పొరపై రెండవ సదస్సుకు హాజరైన జియొడైనమిక్స్ అంతర్జాతీయ సంఘానికి చెందిన శ్రీ మెకంజా అన్నారు.

తీరప్రాంతాలలో, లోతు తక్కువ సముద్రాలలో నూనె నిక్షేపాలు కలవని, అందువల్ల జియొడైనమిక్స్‌ను అర్థం చేసుకోవడం వల్ల, నూనె ఎక్కడవుందో సైంటిస్టులు తెలుసుకోడానికి వీలు ఉంటుందని ఆయన పత్రికా విలేఖరులతో అన్నారు.

హిందూమహాసముద్రంలో అడుగున ఎక్కడో దూరంగా ఉందని ఉత్తరంగా పయనించి ఆసియా ఖండంతో ఢీకొన్న ఫలితంగా హిమాలయాలు ఏర్పడినవన్న సిద్ధాంతాన్ని ఆమోదించారని ఆయన అన్నారు. ఈ విధంగా ఈ ఉపఖండం ఉత్తరంగా జరుగుతూనే వుంటుందని, ఈ సంచలనం ఫలితంగా భూకంపాలు వస్తుంటాయని ఆయన అన్నారు.

ఇక్కడ పరిశోధనా సంస్థలో జరుగుతున్న కృషిని శ్రీ మెకంజిల్, శ్రీ విథల్ కొనియాడారు. ప్రముఖ జియాలజిస్టు శ్రీ రామనాథన్ ప్రసంగించారు.

మెడికల్ అడ్మిషన్ల జాబితాపై రిట్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

హైదరాబాద్, డిసెంబరు 31: ఆంధ్ర ప్రాంతంలోని కాలేజీలలో ఇంటిగ్రేటెడ్ ఎం. బి. బి. ఎస్. కోర్సు మొదటి సంవత్సరంలోకి అడ్మిషన్‌కు సెలెక్టు చేసిన అభ్యర్థుల జాబితా చెల్లదని సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను నేడు హైకోర్టు అనుమతించింది.

ఈ మేరకు నిషేధ ఉత్తర్వును జారీచేయాలని ప్రధానన్యాయమూర్తి శ్రీ ఎన్.కుమారయ్య న్యాయమూర్తి శ్రీ సి. కొండయ్యలతో కూడిన డివిజన్ బెంచ్ నేడు ఆదేశించింది. రికార్డులను సమర్పించాలనికూడా వారు ఆదేశాలుయిచ్చారు. నోటీసును మూడు వారాలలో తిప్పి పంపడం జరుగుతుందని, ఆ వ్యవధిలో కౌంటర్‌ను దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేసిన వెంటనే కేసుపై విచారణ జరుగుతుందని వారు అన్నారు

గుంటూరు మెడికల్ కాలేజీలో చేరగోరిన అభ్యర్థి శ్రీ యు. ఎస్. వి. బలరామ్ (17) ఈ పిటిషన్‌ను దాఖలు చేసారు. బాలునితండ్రి డాక్టరు యు. వెంకటరత్నం (గుంటూరు) పిటిషన్ ప్రయోజనాలకై శ్రీ బలరామ్‌కు ప్రతినిధిగా ఈ రిట్‌ను దాఖలు చేశారు.

గుంటూరు మెడికల్ కళాశాల మొదటి ఏడాది ఇంటిగ్రేటెడ్ కోర్సులో పిటిషనర్ను చేర్చుకోవాలని కోరుతూ ఆమేరకు రెస్పాండెంట్ (ఆరోగ్య, గృహ నిర్మాణ మునిసిపల్ పాలన శాఖ కార్యదర్శి)ను ఆదేశించాలనిపిటిషనర్ కోరారు.

రిట్ పిటిషన్‌లో కనుక నెగ్గితే, అంతవరకు ఒక సీటును ప్రత్యేకించాలని కూడా పిటిషనర్ అభ్యర్థించారు.

చిత్రజగత్తు



'జీతంలో పది రూపాయలు తగ్గిందెందుకనీ?'

'కొత్త సంవత్సరంలో నా అదృష్టం బాగుందంటేనూ— లాటరీ టిక్కెట్టు కొన్నా!'

చరణ్‌సింగ్ దిగ్భ్రాంతి

ప్రత్యామ్నాయ ప్రధాని ఎవరో పేర్కొనాలని తాను సూచించలేదని ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 1: ఇందిరాగాంధి తర్వాత ప్రత్యామ్నాయ ప్రధానిగా ఎవర్ని ఎన్నుకొనేది ముందుగా ప్రకటించిన పక్షాలతో పాతకాంగ్రెస్ నాయకత్వం క్రింద వెలసిన ప్రజాస్వామ్య పార్టీల ఫ్రంట్‌లో తాను చేరగలనని వెలువడ్డ వార్తలపట్ల భారతీయ క్రాంతిదళ్ అధ్యక్షుడు డాక్టర్ చరణ్‌సింగ్ విస్మయం ప్రకటించారు.

అంతేకాక, ప్రత్యామ్నాయ ప్రధానిగా తనని ఎన్నుకొన్నట్లయితే రాయ్‌బరేల్లీ నియోజక వర్గంనుంచి ప్రధాని ఇందిరాగాంధితో పోటీ చేయడానికి తాను సంసిద్ధత వ్యక్తంచేసినట్లు వెలువడ్డ వార్తలకూడా తనకెంతో దిగ్భ్రాంతి కలిగించినవని ఆయన అన్నారు.

ఈవార్తలు నిలువెల్లా అభూత కల్పనలని, ఉత్తరప్రదేశ్ ప్రజలలోను, విధాయక్ పార్టీల నాయకులలోను, లేనిపోని అపోహలకు గురిచేయగలవని శ్రీ చరణ్‌సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.

ఆల్ ఇండియా రేడియో ఇట్టి వార్తలను ప్రసారం చేసినట్లు తనకు తెలియవచ్చిందని కూడా ఆయన అన్నారు.

పాతకాంగ్రెస్ ఫ్రంట్‌తో చేతులు కలపరాదని బి.కె.డి. జాతీయ కార్యవర్గం డిసెంబరు 20న తీవ నిర్ణయించిందంటూ దానికి ఇతరకారణాలు చాలా ఉన్నాయని, అదేవిధంగా రాయ్‌బరేల్లీ నియోజకవర్గంనుంచి పోటీకి తాను ఇష్టపడకపోవడానికి కూడా ఇతర కారణాలున్నాయని, కాని ప్రధాని సమస్యతో వీటికి ఏవిధంగా కూడా సంబంధంలేదని శ్రీ చరణ్‌సింగ్ స్పష్టం చేశారు.

నాల్గవ పర్యాయం హర్యానా మంత్రివర్గ విస్తరణ

చండీఘర్, జనవరి 1: హారియానా ముఖ్యమంత్రి శ్రీ బన్సీలాల్ నేడు తన మంత్రివర్గాన్ని తిరిగి విస్తరించారు. కొత్త కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ చీఫ్‌విప్ శ్రీమతి శారదారాణి చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీగా నేడు పదవీప్రమాణ స్వీకారం చేశారు.

ఈ క్రింది నలుగురు నారీ మాజీ పార్లమెంటరీ కార్యదర్శుల హోదాను డిప్యూటీ మంత్రుల స్థాయికి పెంచారు. శ్రీయుతులు రామ్ ప్రకాష్, జస్వంత్‌సింగ్, పియారాసింగ్, గోవర్ధనదాస్.

రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది నాలుగవ పర్యాయం. గత ఏప్రిల్‌లో శ్రీ బన్సీలాల్ తన అయిదుగురు సభ్యులుగల తన మినీ మంత్రివర్గంలోనికి మరి 10 మంది మంత్రులను చేర్చారు.

నలుగురు డిప్యూటీ మంత్రులచే నేటి ఉదయం 11 గంటలకు రాజభవన్‌లో హారియానా గవర్నర్ శ్రీ బి. ఎన్. చక్రవర్తి పదవీప్రమాణ స్వీకారం చేయించారు.

శ్రీమతి శారదా రాణిచే ముఖ్యమంత్రి శ్రీ బన్సీలాల్ నేటి మధ్యాహ్నం 12—15గంటలకు సివిల్ సెక్రటేరియట్ భవనంలో ప్రమాణ స్వీకారం చేయించారు.

శ్రీమతి శారదా రాణికి ప్రజాసంబంధాల శాఖ ఇవ్వబడింది. ఈ శాఖ ముఖ్యమంత్రికి అనుబంధింపబడి వున్నది.

దీనితో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 20 కు హెచ్చింది. మంత్రివర్గంలో 15 మంది క్యాబినెట్ మంత్రులు, నలుగురు డిప్యూటీ మంత్రులు, ఒక చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీ వున్నారు.

తన మంత్రివర్గాన్ని ఇంకా విస్తరించే ప్రసక్తి లేనేలేదని ముఖ్యమంత్రి తరువాత పత్రికా గోష్ఠిలో స్పష్టం చేశారు.

ఎన్నికలలో ఒంటరిగానే కొత్త కాంగ్రెస్‌పోటీ

కొత్తకాంగ్రెసు రానున్న మధ్యంతరఎన్నికలలో ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తును కుదుర్చుకోబోదని, ఒంటరిగానే పోటీ చేయగలదని శ్రీ బన్సీలాల్ ప్రకటించారు.

మధ్యంతర ఎన్నికలు జరిపే యోచనలేదు

చండీఘర్, జనవరి 1: హర్యానా అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిపించాలన్న ప్రతిపాదన లేనేలేదని హర్యానా ముఖ్యమంత్రి శ్రీ బన్సీలాల్ నేడిక్కడ స్పష్టం చేశారు.

కొత్త కాంగ్రెసు విధానాలతో పోటీ చేయగల ప్రతిపక్షం ఏదీ లేనందున, రాష్ట్రంలో లోకసభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసు ఘన విజయం సాధించగలదని చెప్పారు.

ఎలెక్షన్ కమిటీ జనవరి అయిదవ తేదీన చండీఘర్‌లో సమావేశమై, అభ్యర్థులను ఎన్నికచేసే సర్వాధికారాలను ప్రధానికి ఇవ్వగలదని ఆయన వెల్లడించారు.

సికిందరాబాద్‌నుండి గుల్బర్గాకు స్పెషల్ రైలు

హైదరాబాద్, జనవరి 1: గుల్బర్గాలో జరుగనున్న ఉరుసుకు హాజరయ్యే యాత్రికుల సౌకర్యం కొరకు జనవరి 12 న తేదీన సికిందరాబాద్ నుండి గుల్బర్గాకు ఒక స్పెషల్ రైలును నడిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిశ్చయించారు. ఈ రైలు తిరిగి జనవరి 14 న గుల్బర్గాలో బయలుదేరుతుంది.

గ్రహబలం

3-1-71 ఆదివారం

పుష్య శుక్ల సప్తమి రాత్రి 2—25, ఉత్తరాభాద్ర నగం 10—0, ఈరోజు వర్జ్య ముహూర్తములు గుమించి ప్రయాణ మార్పులు, మారవ వృత్తి...

మేషం: వృత్తి ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలెక్కువ. కార్యక్రమాలలో ప్రమాదములు లుంటాయి. ఆర్థికంగా కటకట నిర్వర్తుతుంది. ప్రయాణ లాంఛ దయ, ...సాపాల, పట్టుదలం సంభవం.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో అధిక భారం. కార్యక్రమాలలో వ్యయప్రయాసలెక్కువ. ప్రయత్నాలు కొన్ని శ్రమానంతరం ఫలిస్తాయి. రోహిణి వారికి జాగ్రత్త సూచన.

మిథునం: పెర్రార్థిత వ్యవహారా లుంటాయి. వృత్తి వ్యాపారాలు భారంగా వుంటాయి. కాని తగిన ఆదాయం లభిస్తుంది. ఓర్పు మాత్రం చూపండి.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో శ్రమ — దమాదులు ఎక్కువ. ఆదాయం స్వల్ప మాత్రంగా వుంటుంది. కళత్రారోగ్యం లోపిస్తుంది. సుఖ — శాంతులకై తాపత్రయం సంభవం. పుష్యమి వారికి జాగ్రత్త సూచన.

సింహం: శత్రు రోగ ఋణాలను గూర్చి ఆలోచిస్తారు. ఆందోళన ఆవేదన సంభవం. కాని వృత్తిలో శ్రమానంతర ఫలితం సంభవం.

కన్య: శత్రువులు లొంగ వుంటాయి. ఋణాలు పీడించవు. ఆరోగ్యం సాధారణం, కాని వృత్తిలో శ్రమదమాదులు సంభవం. ప్రయాణాలలో విశ్రాన్తి శృప్త చోర ప్రమాదావకాశా లున్నాయి. జాగ్రత్త సూచన.

తుల: గృహ సమస్య లుంటాయి. బంధు మిత్రులతో పట్టుదలలకు పోకండి. వృత్తిలో అధికమయిన పని వత్తిడి వున్నా ఆదాయం వుంటుంది. ప్రయత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. ఓర్పు అవసరం.

వృశ్చికం: సుఖ శాంతులు లోపిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు వేధిస్తాయి. విద్యా కార్యక్రమాలు సాగవు. సాహస కార్యాలు ఫలించవు. అనూరాధ వారికి జాగ్రత్త సూచన.

ధనుస్సు: కుటుంబ సంబంధమయిన సమస్య లెక్కువ. వ్యయం తప్పదు. ఆవేదన, ఆందోళన, చిరాకు, పరాకు ఎక్కువ. మౌనంగా కాలం గడపండి.

మకరం: గృహ సమస్యలు, సుఖ, శాంతులకై తాపత్రయం, వృత్తి ఉద్యోగాలలో అధికమయిన శ్రమ, కార్యక్రమాలలో శ్రమ దమాదులు సంభవించినా ఆర్థికంగా లోటుండదు.

కుంభం: కార్యక్రమాలలో తొందరలుంటాయి. చిరాకు, కోపతాపాలు ఎక్కువ. వృత్తిలో వ్యయ ప్రయాసలకు గురవుతారు. అడంబరా లుంటాయి.

మీనం: కుటుంబ సమస్య లుండవచ్చు. కాని వృత్తిలో ప్రోత్సాహం వుంటుంది. ప్రయాణాలలో అన్ని విధాలా జాగ్రత్త సూచన. ఉత్తరాభాద్ర వారికి మెలకువ మంచిది.

శాస్త్రీయ పరిశోధనలో ఇండియా సహకారానికై రష్యా విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 1: ప్లాస్మాఫిజిక్స్ ఉపగ్రహాల గణితం పరిశోధనలో భారత శాస్త్రజ్ఞుల సహకారం కొరకు రష్యా అర్థించినట్లు ఇండో—సోవియెట్ శాస్త్రీయ సహకార కార్యక్రమం సంప్రతింపుదారు శ్రీ ఆర్. ఎస్. విఠల్ నిన్న చెప్పారు.

జాతీయ భూభౌతిక పరిశోధనాసంస్థ నిర్వహించిన 'భూమిపై పొర ప్రాజెక్టు' పై సదస్సుకు ప్రతినిధిగా శ్రీ విఠల్ హైదరాబాద్ వచ్చారు.

అనేక శాస్త్రీయ విషయాల పరిశోధనలో ఇండియాకూడా సోవియెట్ సహకారానికై అర్థించిందని ఆయన చెప్పారు.

టిబెట్ సమస్యపై సమితికి తిరిగి దలైలామా విజ్ఞప్తి

ముండ్‌గోడ్, (మైసూరు) జనవరి 1: టిబెట్ సమస్య విషయాలలో జోక్యం కలిగించుకొని, కోల్పోయిన స్వాతంత్ర్యం పొందడానికి టిబెటన్లకు తోడ్పడవలసిందిగా తాను మరొకసారి ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయగలనని దలైలామా నిన్న ఇక్కడ తెలిపారు.

తన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం ఆమోదించిందని, తాను సమితికి విజ్ఞప్తి చేయడం ఇది నాల్గవసారి అని ఆయన అన్నారు.

నేడు ప్రపంచంలో చిన్న దేశాలకు తోడ్పడగలిగింది సమితి ఒక్కటేనని, అయితే వెంటనే ఏదో ఆశించడం తగదని, "మేము ఇంతకు ముందు సమితికి మూడుసార్లు విజ్ఞప్తి చేసినా ఈ ప్రపంచ సంస్థవల్ల ఇంకా విశ్వాసాన్ని కోల్పోలేదని" దలైలామా అన్నారు.

మైసూరులోగల టిబెట్ శరణార్థుల పునరావాస కేంద్రాలను 5 రోజులు సందర్శించడానికి వచ్చిన దలైలామా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

జాడ తెలియకుండా పోయిన పంచన్‌లామా గురించి తానేమీ చెప్పజాలననిఆయన అన్నారు. టిబెట్ ప్రజల కోర్కెను ప్రపంచంలో శాంతికాముక దేశాలన్నీ బలపరచగలవనే దృఢవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇండియాలో టిబెట్ శరణార్థుల పునరావాస కార్యక్రమాల ప్రగతి ఎంతో ప్రోత్సాహకరంగా వుందని ఆయన అన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తమపట్ల ఎంతో సానుభూతితో వున్నారని దలైలామా చెప్పారు.

ఇండియాలో మొత్తం 55 వేలమంది టిబెట్ శరణార్థు లున్నారని, వారిలో 10 వేలమంది మైసూరులో వున్నారని దలైలామా తెలిపారు.

చెన్నారెడ్డి పట్టుదల

(1 వ పేజీ తరువాయి)

అభ్యర్థులను నిలబెట్టే పక్షంలో, పరిస్థితి మరింతగా క్లిష్టరూపం దాల్చగలదని డాక్టర్ చెన్నారెడ్డి పత్రికలవారితో చెప్పారు.

తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవలన్న తెలంగాణా ప్రజల మనోభావాలను తీర్చడానికి, ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదరని పక్షంలో తెలంగాణా ప్రాంతంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ప్రజాసమితి పోటీ చేయగలదని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణా సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే పక్షంలో, తెలంగాణా ప్రజాసమితి నిరవధికంగా కొనసాగవలసిన ఆవశ్యకత ఏమీలేదని తాను ప్రధానికి స్పష్టం చేసినట్లు కూడా డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు.

అందువల్ల ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణా ప్రజాసమితి కొత్తకాంగ్రెసుతో విలీనం కావాలని లేదా మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసు అభ్యర్థులుగా పోటీ చేయడానికి సమితి సభ్యులకు స్వేచ్ఛ నివ్వాలని తాను ప్రధానికి చెప్పినట్లు డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.

తాము సూచించిన ప్రతిపాదన ప్రధానికి ఆమోద యోగ్యంగా లేని పక్షంలో, తెలంగాణా సమస్యకు వెంటనే ఒక పరిష్కారాన్ని ప్రధాని ప్రకటించాలని ఆయన కోరారు.

తెలంగాణా అభివృద్ధికై ప్రధాని ప్రకటించిన అష్టసూత్ర పథకం పురోగతిని అయిదేళ్లపాటు వేచి చూసిన తరువాత, రాష్ట్ర అసెంబ్లీలోని తెలంగాణా సభ్యులు మూడింట రెండు వంతుల మెజారిటీతో సై కొనే నిర్ణయానికి కట్టుబడి వుండాలన్న ప్రతిపాదన విషయమై ఎట్టి వ్యాఖ్య చేయడానికి డాక్టర్ చెన్నారెడ్డి నిరాకరించారు.

ప్రధానిగాని, లేదా ముఖ్యమంత్రిగాని ఈ ప్రతిపాదనను నిర్దిష్టమైన రూపంలో చేసినప్పుడు మాత్రమే, తాము ఆ ప్రతిపాదనపై వ్యాఖ్య చేయగలమని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణా సమస్య పరిష్కారానికై, ఇంత ఆలస్యంగా ప్రధాని చొరవ తీసుకున్నందుకు డాక్టర్ చెన్నారెడ్డి విచారం వ్యక్తపరిచారు.

కొత్త కాంగ్రెసు తన అభ్యర్థుల జాబితాను ఇంకా కొద్ది రోజులలోనే నిర్ణయించనున్న దృష్ట్యా, వ్యవధి చాలా స్వల్పంగా మాత్రమే వున్నదని ఆయన అన్నారు.

డాక్టర్ చెన్నారెడ్డి శనివారంనాడు హైదరాబాద్ వస్తారు.

లోకసభ మధ్యంతర ఎన్నికలకు, కొత్త కాంగ్రెసు అభ్యర్థుల జాబితాను తీసుకొని శ్రీ బ్రహ్మానందరెడ్డి నాలుగవతేదీన ఢిల్లీ తిరిగి వస్తారు.

రాజస్థాన్ ఎం. ఎల్. ఎ. హత్య

(1 వ పేజీ తరువాయి)

వెంటబడి మరొకసారి కాల్చారు. అపుడాయన క్రింద పడిపోగా దుండగులు ఆయన తలపై పొడిచి పారిపోయారు.

అపుడు శ్రీ పూనియాను సికర్ ఆస్పత్రికి తీసుకెళ్ళి, రక్తం ఎక్కించడానికి తగు వసతులు లేనందున సికారి ఆస్పత్రిలో చేర్చారు.

ఈ సందర్భంగా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు జరుగుతున్నది. ఈ హత్యా ప్రయత్నానికి కుటుంబ కలహాలు కారణాన్ని పోలీసు అధికారులు త్రోసిపుచ్చలేదు.

శ్రీ పూనియాకు బెదిరింపు లేఖలు రావడంతో ఆయన ప్రాణరక్షణకు ప్రత్యేక పోలీసు దళానికి చెందిన 'గన్‌మెన్' ను సంవత్సరం క్రితం సమకూర్చి ఇచ్చారని, శ్రీపూనియా నెల క్రితమే అవసరం లేదని ఆ 'గన్‌మెన్' ను పంపివేశారని రాష్ట్ర హోం మంత్రి శ్రీ దామోదర్ లాల్‌వ్యాస్ తెలిపారు.

ఈ హత్య దర్యాప్తుకు ఇద్దరు సీనియర్ పోలీసు ఆఫీసర్లను పంపినట్లు శ్రీ వ్యాస్ తెలిపారు.

శ్రీ పూనియా (40) కు సీకర్ ఆస్పత్రిలో రక్తం ఎక్కించి జైపూర్ ఆస్పత్రికి వాన్‌లో తీసుకు వస్తుండగా జైపూర్‌కు 40 మైళ్ళ దూరంలోని రేంగస్ వద్ద ఆయన మరణించారు.

శ్రీ పూనియా 1967 జనరల్ ఎన్నికలలో రాజస్థాన్ అసెంబ్లీకి రాజ్‌గర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

జంటనగరాల విద్యార్థుల ప్రకటన

హైదరాబాద్, జనవరి 1: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోర్కె విషయమై సంప్రతింపులకు ఎట్టి ఆస్కారం లేదని, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరాలని, జంటనగరాల విద్యార్థి సంఘాల కార్యవర్గ సభ్యుల, విద్యార్థి నాయకుల సమావేశంలో నిన్న పునరుద్ఘాటించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించే వరకు పోరాటం సాగించాలని వారు తీర్మానించారు.

తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి లేకుండా, ఎట్టి ప్రతిపాదనను రూపొందించినా అది తమకు ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని, ఢిల్లీలోని రాజకీయ నేతలు ఈ విషయం గమనించాలని వారు స్పష్టం చేశారు.

విద్యార్థినాయకుడు శ్రీ బి. పుల్లారెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తిరిగి అయిదవ తేదీన చర్చలు జరపడానికై సమావేశాన్ని నిన్న వాయిదా వేశారు.

జనసంఘం, స్వతంత్ర, శివసేనల మధ్య ఎన్నికల సర్దుబాట్లు

బొంబాయి, జనవరి 1: లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సర్దుబాట్లపై జనసంఘం, స్వతంత్ర, శివసేనల మధ్య ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నట్లు శివసేన అధిపతి శ్రీ బాల్ థాకరే నిన్న ఇక్కడ వెల్లడించారు.

బొంబాయిలోని మొత్తం అయిదు సీట్లతో సహా మహారాష్ట్రలో ఎనిమిది సీట్లకు పైగా పోటీచేయాలని శివసేన అభిలషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణా దినోత్సవం: విద్యార్థుల సంకల్పం

జనవరి 15వ తేదీన సికిందరాబాదులో క్లాక్ టవర్ సమీపంలో మృత వీరుల స్మారక చిహ్నంవద్ద ఒక రక్తపు బొట్టును అర్పించడం ద్వారా, తెలంగాణా దినోత్సవాన్ని జరపాలని విద్యార్థుల కార్యాచరణ కమిటీ సంకల్పించినట్లు కార్యాచరణ కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. గౌరి శంకర్ నిన్న తెలియ జేశారు.

ప్రత్యేక తెలంగాణాకై తమ రక్తాన్ని ధార పోయడానికి విద్యార్థులు సంసిద్ధంగావున్నారని చూపడమే తమ లక్ష్యమని ఆయనప్రకటించారు.

"ప్రజల అండదండలకోసమే అధికారాన్ని విడనాడాము"

మధ్యంతర ఎన్నికలు జరిపించాలన్న నిర్ణయం "రాజకీయ విప్లవం"వంటిదని శ్రీ చవన్ అభివర్ణన

సతారా, జనవరి 1: వివిధ రకాల రాజకీయ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా, ప్రస్తుతం ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కొనగల యువ నాయకత్వాన్ని తయారు చేయడానికి కృషి చేయవలసిందిగా ఆర్థికమంత్రి శ్రీ వై. బి. చవన్ నిన్న కాంగ్రెసు కార్యకర్తలకు ఉద్బోధించారు.

దేశం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను గురించి, వాటిని పరిష్కరించే విషయంలో కాంగ్రెసు వహిస్తున్న పాత్ర గురించి కాలేజీల లోను, స్కూల్స్‌లోను యువ కాంగ్రెసు కార్యకర్తలు ప్రచారం చేయాలని శ్రీ చవన్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

కాంగ్రెసు కార్యకర్తలు క్రమబద్ధంగా సమావేశాలు జరిపి, వివిధ సమస్యలను గురించి చర్చించే పక్షంలో, పార్టీ సిద్ధాంతాన్ని పటిష్టం చేయడానికి దోహదం కాగలదని శ్రీ చవన్ వివరించారు.

మధ్యంతర ఎన్నికలు జరిపించాలని కొత్త కాంగ్రెసుపార్టీ, సైకొన్న నిర్ణయం "రాజకీయ విప్లవం" వంటిదని శ్రీ చవన్ అభివర్ణించారు.

"ఇప్పుడు మనమంతా ఎందుకు ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నాము? మరి 14 నెలలపాటు సులభంగా అధికారంలో వుండే అవకాశమున్నప్పటికీ, అధికారాన్ని, మొత్తం దేశంపై అజమాయిషీని ఎందుకు మనం విడిచి పెట్టాము?" అని ఆయన ఉద్రేకంతో కార్యకర్తలను ప్రశ్నించారు.

"రాజకీయ అధికారాన్ని ఎందుకు, ఎవరి కోసం వినియోగించాలన్న సమస్య ఉత్పన్నమైన కారణంగా మనం ఆవిధంగా చేయవలసి వచ్చింది. ప్రజల అండదండలు లేకపోతే మనం పురోగమించలేమన్న విషయాన్ని మనం గ్రహించాము" అని శ్రీ చవన్ చెప్పారు.

"రాజీ పడడంద్వారా ప్రభుత్వం పనిచేయజాలదు. సోషలిస్టు కార్యక్రమాలను కృతనిశ్చయంతో, ధైర్య సాహసాలతో అమలు చేయడానికి ప్రజల అండదండలు మనకు ఎంతగానో అవసరం" అని శ్రీ చవన్ ఉద్ఘాటించారు.

నేడే తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గ అత్యవసర సమావేశం

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గం అత్యవసర సమావేశాన్ని జనవరి రెండవ తేదీన ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి శ్రీ జి. రాజారాం నేడిక్కడ ప్రకటించారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి, తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డికి మధ్య చర్చలు జరిగిన దృష్ట్యా, రాష్ట్రములోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిగురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగగలదని శ్రీ రాజారాం వెల్లడించారు.

డాక్టర్ చెన్నారెడ్డి రేపు హైదరాబాద్ తిరిగి రావలసి వున్నది.

న్యూఢిల్లీ, జనవరి 1: పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధిపతి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ హమీద్ ఖాన్‌ను జనరల్ పదవికి ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ నేడు 'ప్రమోట్' చేసినట్లు పాక్ రేడియో పేర్కొన్నది.

హెచ్చరిక!

ఎవరో మిమ్ము మోసపుచ్చడానికి తంటాలు పడుతున్నారు

SuperSeal

సూపర్‌సీల్

ఆయిల్ సీల్స్

బ్రేక్ పార్ట్స్—బ్రేక్ హోసెస్

మెస్సర్స్ స్పీడ్-ఏజ్ ప్రైవేట్ లిమిటెడ్, 35/8, ... ఫోన్: 83265, 83268

సూపర్ సీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీసు: 21-A, నిజాముద్దీన్ వెస్ట్, న్యూ ఢిల్లీ-13

ఫ్యాక్టరీ: మథుర రోడ్, ఫరీదాబాద్ (హర్యానా)

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌కంటాక్సు డిపార్టుమెంట్.

వేలం ప్రకటన

మెస్సర్స్ మీనాక్షి సుందరం మెకామైన్స్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్, మద్రాసు పేరు ఒకటికి రు. 1,000 లు విలువగల 235 సాధారణ షేర్లు.

★

నెల్లూరుజిల్లా గూడూరు గ్రామ కాపురస్థులు శ్రీ పి. వి. రాఘవరెడ్డి మరియు శ్రీ వి. కోటారెడ్డిగార్లనుండి రావలసిన ఇన్‌కంటాక్సు బకాయి వసూలు నిమిత్తం వారికి పై కంపెనీలో నున్న షేరు ఒకటికి రు. 1,000 లు విలువగల 235 సాధారణ(equity) షేర్లు నెల్లూరు గ్రామములో ఇన్‌కంటాక్సు ఆఫీసువద్ద తే 7-1-1971 ది నాడు ఉదయం 11 గంటలకు నెల్లూరు టాక్సు రికవరి స్క్వాడ్ ఇన్స్‌పెక్టరు, శ్రీ జి. సత్యనారాయణమూర్తి గారిచే బహిరంగముగా వేలము వేయబడును.

పై కంపెనీ యొక్క మొత్తం షేరు ధనము ఒక్కొక్కటి రు. 1,000 ల విలువ గల 250 సాధారణ (యీక్విటి) షేర్లు అనగా రు. 2,50,000. సదరు మొత్తం షేరు ధనము షేరు హోల్డర్లచే కంపెనీకి చెల్లించబడినది. సదరు కంపెనీలోని షేరు హోల్డర్ల పేర్లు యీ దిగువ నుదహరింపబడినవి.

1) శ్రీ పి. వి. రాఘవరెడ్డి (డైరెక్టరు) 120 షేర్లు.
2) శ్రీ పి. కోటారెడ్డి (డైరెక్టరు) 115 ,,
3) శ్రీ డి. కోదండరామిరెడ్డి-
   (మానేజింగ్ డైరెక్టరు) 15 ,,

పై కంపెనీకి 14-12-1972 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారిచే జారిచేయబడిన మైకామైనింగ్ లీజు ప్రకారం సదరు కంపెనీ, నెల్లూరు జిల్లా, రాపూరు తాలూకా, పోటుకూరు గ్రామములో ఎ. 33.83 సెంట్లు అనగా 13,692 హెక్టార్ల విస్తీర్ణముగల మైకా గనినుండి మైకా త్రవ్వి తద్వారా వ్యాపారము చేయుచున్నది. మరియు సదరు కంపెనీ గడచిన నాల్గు సంవత్సరములలో సగటున సం॥కు కిలోగ్రాముకు రు. 1-72 చొప్పున 81,000 కిలోగ్రాముల ముడి మైకాను త్రవ్వి కిలోగ్రాముకు రు. 11-41 చొప్పున 14,077 కిలోగ్రాముల మైకా కట్టింగులను 81,000 ముడి మైకానుండి తయారుచేసినట్లు తెలిసినది. మరియు సదరు కంపెనీ గడచిన నాల్గు సంవత్సరములలో మైకా అమ్మకముద్వారా సం.కు సగటున రు. 89,500 లాభము ఆర్జించినట్లు తెలిసినది.

వేలమునందు పాల్గొనదలచినవారు వేలమునకు సంబంధించిన యితర వివరములను యీ దిగువ సంతకము చేసిన ఆఫీసరువారినుండి తెలుసుకొనవచ్చును.

విజయవాడ-2,
తే. 14-12-1970.
ఫోన్: 4417.

(సం) పి. శ్రీరామమూర్తి,
టాక్సు రికవరి ఆఫీసర్.

సంగ్రహ ప్రకటనలు

కనపడుటలేదు

చింతక్రింది అమర్‌నాథ్ 12 సం. లు ఎర్రనైనవాడు, బక్కపలచగానుండును. — 21—12—70 నుండి కనిపించుటలేదు. ఆచూకీ తెలియపరచినవారికి తగిన బహుమతి ఇయ్యబడును.

చింతక్రింది సుబ్రహ్మణ్యం,
9/29, పుద్దినేనివారి వీధి,
సొంపేట, తెనాలి, పోస్: 176.

పుస్తకములు

ఎలక్ట్రికల్ గైడు రు. 8

మోటారు మాన్యుయల్ ఎలక్ట్రికల్ గైడు రు. 8, స్టీంఇంజన్ డ్రైవింగ్ రు. 6, ఆయిల్ ఇంజన్ డ్రైవింగ్ రు. 6, మెకానిక్స్ గైడ్ రు. 6. అన్నియు తెలుగు పుస్తకములు.
కోటీశ్వరమ్మ మూర్తి, చింతగుంటపాలెం, మచిలీపట్నం పోస్టు (కృష్ణాజిల్లా)

వైద్యము

ఉబ్బస మందు.

రిజిష్టర్డు చిత్రకూట కొండపూటిక ది. 11—1—71 పూర్ణిమనాడు పాలిపాయసం తీసుకుంటే ఉబ్బసం, రొమ్ముపడిశం, దగ్గు నివారింపబడును, మెదలైనవి నివారణ మగును. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.

Manager, Shri Mahatma Naga Baba Ayurvedashram, P.O. Chitrakot, UP

అమ్మకము

రైసుమిల్లు సామానుల విక్రయం.

బాయిలర్లు, ఎక్స్‌పెల్లర్లు, ఆయిల్ మరియు స్టీం ఇంజనులు, హై ఫవారి ఇంజీను, మరియు ఇండియన్ పుల్లీలు, బెల్టులు, షాఫ్టింగు, హల్లర్లు, షెల్లర్లు వగైరా అమ్మబడును.

వివరములకు:
తులిపేట వరదయ్య, పోస్: 136,
పిల్ల చిన్న కృష్ణ, పోస్ 16
అమ్మకం.

ప్రకటనలు

విశాఖపట్నం మోటారు వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎ. ఎస్. కామేశ్వరరావు ఇచ్చిన ప్రకటన:—

స్వాతంత్ర్య దాకంపెనీ గురించి విశాఖపట్నం యూనియన్ సహాఖ్య పేరిట వెలువరించిన కరపత్రం గురించి నాకేమియు తెలియదనియు విశాఖపట్నంలో 'యూనియన్ సహాఖ్య' కూడా వాకేమియు తెలియదనియు ఇందు మూలంగా తెలియజేయడమైనది. అదుపరి నా పేర ఈ కరపత్రము వెలువరించిన వ్యక్తిని యిందు మూలంగా హెచ్చరికచేస్తూ, సదరువ్యక్తి నా పేరు దుర్వినియోగము చేసినందుకు తగు చర్య తీసుకొనబడునని తెలియజేయడమైనది. సదరు కంపెనీపై కక్షసాధించుట వల్ల ఈ కరపత్రము పేరుతో బస్ ఓనరు శ్రీ వి. కామరాజు గారు విడుదల చేసినట్లు ఖాయిలా బడుచున్నది.

ఎస్.ఎ.ఎస్. కామేశ్వరరావు,
జనరల్ సెక్రటరీ, విశాఖపట్నం మోటారు వర్కర్స్ యూనియన్, రిజిష్టర్డు నెం. 2463 విశాఖపట్నం

టెండరు నోటీసులు

ఆంధ్ర యూనివర్శిటీ
No. A. IV(1)/3896/70.
వాల్తేరు తే. 26.12.70

టెండర్లకు ఆహ్వానం

ఆంధ్ర యూనివర్శిటీ సైన్స్ కాలేజిలోని జె.వి.డి. కాలేజి మొదటి అంతస్తు కెమిస్ట్రీ విభాగంలోని ఆంధ్ర యూనివర్శిటీ కెమిస్ట్రీ శాఖ మైక్రో ఎనలిటికల్ లాబొరేటరీ పైన మొదటి అంతస్తు నిర్మాణ పనికి సీలువేయబడిన టెండర్లు ఆంధ్ర యూనివర్శిటీ రిజిష్ట్రార్ గారిచే 28.1.71 తేదీ సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషన్లు వాటి ఖరీదు కింద రు 4 —తో పాటు దరఖాస్తు చేసి రిజిష్ట్రార్ నుంచి పొందవచ్చు.

వి. నరసింగరావు,
అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎకౌంట్సు
యూనివర్శిటీ ఆఫీసు,
వాల్తేరు. 26.12.70

తూర్పు గోదావరిజిల్లా, రామచంద్రపురం తాలూకా వెల్లారు గ్రామపంచాయితీ ఈ దిగువ తెలిపిన ఐటమ్స్ సప్లయి చేయుటకు ది 7—1—71 వ తేదీ ఉదయం 12—00 గంటలవరకు పంచాయితీ ఆఫీసు వద్ద సీలువేయబడిన టెండర్లు తీసుకొనబడును. టెండరు షరతులు మరియు యితరవివరములు ఆఫీసు పనిచేయు కాలమందు పొందవచ్చును. 5% ధరావత్తు లేని టెండర్లు తీసుకొనబడవు.
1. ఎండ్రిన్ సప్లయిచేయుట.
2. 4 మామిడిస్ప్రేయర్లు సప్లయిచేయుట

(సం) వి. శ్రీరామమూర్తి,
కార్యనిర్వహణాధికారి.

టెండరు నోటీసులు

గంగలకుర్రు గ్రామ పంచాయితీ

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా గంగలకుర్రు గ్రామ పంచాయితీలో ఈ దిగువ చూపిన పనులు చేయుటకు సీలు వేసిన టెండర్లు ది. 7—1—1971 తేదీ మధ్యాహ్నం గం. 3—00 వరకు స్వీకరించబడును. దాఖలు చేయబడిన టెండర్లు అదే రోజున గం. 4—00 లకు హాజరైయున్న టెండరు దారుల యెదుట తెరువబడును. ఇతర విషయములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

వ. నెం. పని పేరు.
1. గంగలకుర్రు సమితి రోడ్డు నుంచి శ్రీ తెన్నేటి మల్లేశ్వరస్వామి గుడివీధి మరియు కాపులవీధి రోడ్డు మెటలు వేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 5000 —
ధరావత్తు రూ. 250 —
2. గంగలకుర్రు శ్రీ వి. జోగయ్యశాస్త్రి గారి యింటి వద్దనుండి పెదగురుపోట రోడ్డు 1 వ. మెటలు వేయుట.
ఎస్టిమేటు మొత్తం రూ. 5000 —
ధరావత్తు రూ. 250 —

K. RAMACHANDRUDU,
Sarpanch,
Grama Panchayat,
Gangalakurru.

తెటిపేట గ్రామ-పంచాయితీ

ప. గో. జిల్లా కొవ్వూరు తాలూకా శెట్టిపేట గ్రామ పంచాయితీ తాలూకు శెట్టిపేట ఆదిఆంధ్ర మంచినీటి చెరువుకు సిమ్మెంటు స్తంభములు వేసి ముళ్ళతీగవేయుటకు మరియు ఆదిఆంధ్రుల పేటలో సైడు కాలువ తవ్వించెటుమెంటు కట్టుట కున్ను యితర గ్రామ రోడ్ల రిప్పేర్ రోడ్డు వేయుటకున్ను పంచాయితీ రిజిష్టర్డు కంట్రాక్టర్లవద్దనుండి యీ దిగువ మొత్తమునకు సీలువేయబడిన టెండర్లు ఈ క్రింది సంతకము చేసిన సర్పంచి గారిచే గాని వారి అనుమతి పొందిన మరియొకరిచేగాని తేదీ 9—1—71 శనివారం సాయంకాలము గం 4—00 ల వరకు తీసుకొనబడును. సదరు టెండర్లు అదేరోజు సాయంకాలము గం 4—30 ల తరువాత హాజరైన టెండరు దారుల సమక్షమున తెరువబడును. టెండరు షరతులు, యితర వివరములు ఆఫీసు పని వేయు కాలములో తెలుసుకొనవచ్చును.

యెస్టిమేటు మొత్తము
సుమారు రూ. 35,000 —
కట్టవలసిన ధరావత్తు రు. 875 —

పెనుమాక అచ్యుతరామయ్య,
సర్పంచ్, గ్రామ పంచాయితీ,
శెట్టిపేట. 1—1—1971

నోటీసు

విజయవాడ మునిసిపాలిటీ

ఆర్. ఎస్. ఎం. రియల్ ఎస్టేట్స్ అనే ప్రైవేట్ సంస్థ జి.ఎస్.టి. రోడ్, ఆటోనగర్ మధ్య ఇళ్ల స్థలాలు అమ్ముతున్నట్లు తెలియ వచ్చింది. ఈ సందర్భంలో పత్రికలో ప్రకటనలు కూడా జరిగినవి.

ఆర్.ఎస్.ఎం. రియల్ ఎస్టేట్స్ లేఅవుట్ పొంది వుండలేదని, ఈ ప్రాంతం అంతా 16.12.1969న ప్రభుత్వం జి.ఒ.ఎం.ఎస్. నెం. 958లో మంజూరు చేసిన మాస్టర్ ప్లానుకు లోబడి వున్నందున విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండ వారు ఇళ్ల స్థలాలు విక్రయించరాదని యిందు మూలంగా ప్రజలకు తెలియజేయబడినది. ఏ ఇళ్ల స్థలాలు అయినా కొంటే దానికి వారిదే బాధ్యత కాగలదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వుండవలసినదని కూడా వారిని కోరడమైనది.

(సం) ఏ. కృపారావు,
సెక్రటరీ ఇన్‌ఛార్జి,
విజయవాడ మునిసిపాలిటీ.
విజయవాడ.

Proceedings No. 25694-D3-69
Dt. 26-12-70

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము.

పి. డబ్ల్యుయు. డి. రహదార్లు, భవనములశాఖ

సవరణ

చిట్ టెండరు నోటీసు నెం. 25694 డి 3—60 ది. 3—10—'70 మరియు ప్రొసీడింగ్స్ నెం. 25694 డి 3—60 ది. 5—12—'70.

ఈ క్రింద సుదహరించిన పనికి టెండర్లు తీసికొను రోజు 30—12—'70 నుండి 22—1—71 వరకు మార్చబడినది.

పనిపేరు:— మద్రాసు, కలకత్తా రోడ్డు మైలు 424/2 నుండి 443/0 (కి. మీ. 721 నుండి 751 వరకు విజయవాడ, విశాఖపట్టణము రోడ్డు) వెడల్పు చేయుటకు మరియు గట్టిపరచుటకు.

టెండరు ఫారముల కొరకు దరఖాస్తు లను తీసుకొను తేది 12—1—71 వరకు పొడిగించబడినది. టెండరు షెడ్యూళ్ళు ది. 14—1—71 నుండి 21—1—71 వరకు యివ్వబడును.

మిగత వివరములలో మార్పు లేదు.

(Sd.) Syed Badsha Mohiuddin,
Superintending Engineer
PWD (R&B),
KAKINADA.

తెల్ల మచ్చలు

మేము గొప్పగా చెప్పుకొనదలచలేదు. మా ఆయుర్వేదమందు "శ్వేత మోచన్" 3 రోజులలో రంగుమారుస్తుంది. కొద్ది రోజులలో తెల్ల మచ్చలను తొలగించును. వేలాది మంది ప్రశంసించారు. ప్రచారానికి ఒక బుడ్డిమందు ఉచితముగా పంపుతాము.

ELEGANT TREATMENT CENTRE,
P.O. Katrisarai (GAYA)

తంతి - తపాలా శాఖ

పోస్టాఫీసులలోను, డిపార్టుమెంట్ టెలికమ్యూనికేషన్ విభాగంలోను టైమ్‌స్కేల్ గుమాస్తాలు, ఆర్. ఎం. ఎస్. సార్టర్ ఉద్యోగములకు దరఖాస్తులు కోరుచు 1970 నవంబరు 25, 26, 27 తేదీలను వెలువడిన ప్రకటన విషయమున ఇందుమూలముగా తెలియుబరచునదేమన ఈ డిపార్టుమెంటులో గుమాస్తా ఉద్యోగమునకు ఎస్. ఎస్.సి. స్థాయి కూడా అర్హతగా గమనింపబడుచున్నది. ఈ ఉద్యోగములకు ఇట్టి అభ్యర్థులు ఎల్లరు కూడా దరఖాస్తు చేయవచ్చును. కాగా ఈ నిమిత్తము ఈ ఆఫీసుకు దరఖాస్తులు చేరవలసిన కడపటి తేదీ 15—1—1971 వరకు పొడిగింపబడినది. దరఖాస్తు ఫారములు మామూలుగా ఆంధ్ర సర్కిల్‌లోని అన్ని పోస్టాఫీసులనుండి 12—1—1971 వరకు పొందవచ్చును. లోగడ ప్రకటనలో వివరించబడిన ఇతర అర్హత నిబంధనలలో మార్పులేదు.

DAVP-710 (610)/70.

సంగ్రహ ప్రకటనలు

వేలం నోటీసులు

కల్యాణదుర్గం గ్రామ పంచాయితీ
(అనంతపురం జిల్లా.)

కల్యాణదుర్గం పంచాయతీకి చెందిన పాత కిరోసిన్ లైటింగ్ సామగ్రి అనగా ఆయిల్ టాంకులు, బర్నరు, గ్లాసులువగైరా ఈ క్రింద సంతకం చేసినవారిచే 16.1.71న పగటి 3 గం.లకు కల్యాణదుర్గము గ్రామ పంచాయతీ ఆఫీసువద్ద బహిరంగముగా వేలంవేయబడును. వేలములో పాల్గొనదలచినవారు రు. 25—ధరావత్తు చెల్లించి వేలం కండిషనులకు లోబడి వేలములో పాల్గొనవచ్చును. వేలం ఖరారు పంచాయతీవారి మంజూరుకు లోబడి యుండును. ఇతర విషయములు ఆఫీసు పనివేయు వేళలందు స్వయముగా వచ్చితెలుసుకొనవచ్చును.

కల్యాణదుర్గం, (సం:) కె. శీనప్ప,
తేది: 26.12.70. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

విశాఖపట్నం పోర్టు ట్రస్టు

ఔటర్ హార్బర్ ప్రాజెక్టు
టెండరు నోటీసు
నం. సి ఇ (పి/42/70)

"లోవా గార్డెన్సులో టి.డబ్ల్యు 2, టి.డబ్ల్యు 3 క్వారీస్ వద్ద క్వారీ ఫేసెస్ ఓపెనింగ్" నిమిత్తం నిర్ణీత ఫారాలలో అనుభవం కల కంట్రాక్టరుల నుండి సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానించబడుచున్నవి.

టెండరు ఫారములు స్పెసిఫికేషన్లు ఆఫీస్ ఆఫ్‌ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్సు, విశాఖపట్నం పోర్టుట్రస్టు 25—12—50 గోదావరి వీధి, విశాఖపట్నం—1 (ఆంధ్రప్రదేశ్) నుంచి సెట్టు 1కి రు 10 —చెల్లించి 16.1.71వ తేదీ వరకు ఆఫీసు పనిచేసే ఏ రోజున అయినా ఆఫీసు వేళలలో పొందవచ్చును. టెండరు ఫారాల ఖరీదు ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ (ఆర్.ఇ.సెక్షన్) విశాఖపట్నం పోర్టుట్రస్టుకు ఆఫీసు పనిచేసే ఏ రోజున అయినా చెల్లించి తీసుకొన్న రసీదును చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్సు)కు టెండరు ఫారాల కోసం పంపే దరఖాస్తుకు జతపరచి పంపవలెను. టెండరు దారులు పోస్టు ద్వారా టెండరు ఫారాలను తెప్పించుకొనగోరితే పోస్టల్, ప్యాకింగ్ చార్జీల క్రింద అదనంగా సెట్టుకు రు 2/— పంపవలెను.

టెండర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్సు, విశాఖపట్నం పోర్టుట్రస్టు విశాఖపట్నం వారి ఆఫీసుకు 18.1.71 మ. 3 గం.ల వరకు స్వీకరించబడి అదేరోజున 3.05 గంటలకు హాజరు కాగోరిన టెండరు దారుల సమక్షంలో టెండరు కమిటీచే తెరువబడును.

టెండరు ఫారాల ఖరీదు క్రింద పోస్టు చార్జీల క్రింద చెల్లించబడిన మొత్తం వాపసు యివ్వబడదు. రొఖ్కం గాని, మనియార్డర్లు గాని ఫైనాన్షియల్ అడ్వయిజర్, అండ్ చీఫ్ అకౌంట్సు ఆఫీసరు (ఆర్.ఇ. సెక్షన్) విశాఖపట్నం పోర్టుట్రస్టు, విశాఖపట్నం పేరనే పంపవలెను.

ఈ పనికి అంచనా వెయ్యబడిన ఖర్చు రు 20,709/—

ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (సి)

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
చదవండి.

ఆంధ్రప్రదేశ ప్రభుత్వము
పబ్లిక్‌వర్క్సు డిపార్టుమెంటు (ప్రాజెక్టు విభాగము)
శ్రీశైలము ప్రాజెక్టు సర్కిలు (సివిలు)
శ్రీ శైలము ప్రాజెక్టు కాలనీ, కర్నూలు జిల్లా.
టెండరు నోటీసు నెం. 8/70-71

ఈ దిగువ సుదహరించిన పనికి గాను సీలువేసిన టెండర్లు 82 ఫారములో శ్రీశైలము ప్రాజెక్టు సర్కిలు (సివిలు) సూపరింటెండింగ్ యింజనీరు వారిచే శ్రీశైలము ప్రాజెక్టు కాలనీలో వారి కార్యాలయము నందు ది 23—1—71 సాయంత్రం గం. 4—00ల వరకు తీసుకొనబడును.

వ. నం.	పనిపేరు	ధరావతు రు.	టెండరు ఫారముల ఖరీదు రు పై	కాంట్రాక్టు కాల పరిమితి
1.	శ్రీశైలం డాము 6, 7, 8బ్లాకు లలో రాతి కట్టడము కట్టుట. (ఎలివేషను 520.00ల. / 189.50మీ. నుండి 560.00 ల. / 204.3 మీ వరకు)	43,500—	30—90	30.5.72 వరకు
2.	శ్రీశైలము డాము 9, 10,11 బ్లాకులలో రాతి కట్టడము కట్టుట. (ఎలివేషన్ 520.00ల / 189.50మీ. నుండి 560.00 ల. / 204.3 మీ. వరకు)	55,000—	30—90	30.5.72 వరకు

టెండరు ఫారములకు దరఖాస్తులు సూపరింటెండింగ్ ఇంజనీరు వారి పర్సనల్ అసిస్టెంటు (శ్రీశైలం డాము ఉపు పోస్టు (శ్రీశైలము ప్రాజెక్టు కాలనీ కర్నూలు జిల్లా) ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపుకొనవలయును. టెండరు ఫారముల ఖరీదు శ్రీశైలం ప్రాజెక్టులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచి మీద పే అండ్ అకౌంట్సు ఆఫీసరు శ్రీశైలం ప్రాజెక్టు వారి ఖాతాకు డ్రాఫ్టుగా చెల్లించి సదరు డ్రాఫ్టును దరఖాస్తుతో పంపవలయును.

టెండరు ఫారములకు దరఖాస్తులు పంపుకొనుటకు 12—1—71 ఆఖరు తేది.

టెండరు ఫారములు ఆఫీసు పనిచేయు కాలములో 12—1—71 నుండి 19—1—71 తేదీలలో ఆఫీసు నందు దొరకును.

టెండరు ఫారముల ఖరీదు ఒక పర్యాయము చెల్లించిన పిమ్మట ఎట్టి పరిస్థితులలోను వాపసు చేయబడదు.

పదిహేను లక్షల రూపాయల పైబడి విలువగల పనులకు గాను రిజిష్టరు చేయించుకున్న 1వ తరగతి కంట్రాక్టర్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అర్హరు జతపరచి దరఖాస్తులు పెట్టుకొనవలయును.

షరా:— శ్రీశైలము ప్రాజెక్టు చీఫ్ యింజనీరు వారి వద్ద రు 50,000/—లు నిలకడ ధరావత్తు గలిగి యుండి సదరు నిమిత్తము దాండు పూర్తి చేసి కంట్రాక్టర్లు పై ధరావత్తు మొత్తములో 2/5వ వంతు చెల్లించుటకు అనుమతి యివ్వడమైనది.

(సం) పి. ఆర్. గోపాలకృష్ణారెడ్డి,
సూపరింటెండింగ్ యింజనీరు,
శ్రీశైలము ప్రాజెక్టు సర్కిల్, (సివిలు)

వెహికల్స్ అమ్మకం

ఎఫ్.సి. స్టేషన్ వాగన్	1967 మోడల్	9 సీట్లు
విల్లీస్ జీప్	1966 మోడల్	5 సీట్లు
విల్లీస్ జీప్	1966 మోడల్	7 సీట్లు
విల్లీస్ జీప్	1967 మోడల్	6 సీట్లు
విల్లీస్ డెలివరీ వాన్	1960 మోడల్	1.2 టన్నుల లోడ్

కెపాసిటీకలిగి ఉన్నది ఉన్న పరిస్థితిలో తక్షణం అమ్మబడును. కొనదలచిన వారు వెహికిల్సును మౌలాలీ లోని మా భవనం వద్ద 3—1—1971 ఆదివారం ఉదయం 9—30 గం. సాయంత్రం 4—30 గం.ల మధ్య తనిఖీ చేసుకొని, తమ ఆఫర్లను 9—1—1971 శనివారం మధ్యాహ్నం 3—00 గం ల లోపుగా వెహికల్ 1కి ఎర్నెస్టు మనీగా రు 1,000/— వంతున చెల్లించిన రొఖ్కం రసీదు గాని, డిమాండ్ డ్రాఫ్టు గాని జతపరచి సీలువేసిన కవరులో దిగువ సంతకం చేసిన వారికి పంపవలెను. పెద్ద మొత్తానికి వచ్చిన ఆఫరునైనా తృప్తికరంగా లేకపోతే తిరస్కరించే అధికారం కార్పొరేషన్‌కు కలదు.

పర్చేజి ఆఫీసర్
ఎలెక్ట్రానిక్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
చెర్లపల్లి
హైదరాబాద్-40.

దక్షిణ మధ్య రైల్వే
TENDER NOTICE NO. B/W. 132/I/1/70-71

దిగువ సంతకం చేసిన వారు 1—4—71 నుండి 31—3—72 మధ్య కూడబెట్టబడిన 1/2" సైజు లోపు కాలిన బొగ్గు బూడిద కొని తొలగించే నిమిత్తం విడివిడిగా సీలు వేయబడిన టెండరు ను ఆహ్వానిస్తున్నారు.

	సెక్షన్	దూరము	కంట్రాక్ట్ విలువ సుమారుగా రు	చెల్లించవలసిన ఎర్నెస్ట్ మనీ రు
1.	గూడూరు (మినహా) నుంచి ఉలవపాడు (మినహా)		25,000	4,000
2.	ఉలవపాడు (సహా) నుంచి చుండూరు (మినహా) వరకు		41,000	4,000
3.	చుండూరు (సహా) కృష్ణా కెనాల్ (మినహా) గుంటూరు (మినహా) నుంచి రేపల్లె (సహా) వరకు చుండూరు నుంచి వేజెండ్ల వరకు.		29,000	4,000
4.	విజయవాడ ట్రాఫిక్ అండ్ లోకో యార్డులు		40,000	4,000
5.	విజయవాడ (మినహా) తాడేపల్లిగూడెం (సహా) వరకు		26,000	4,000
6.	విజయవాడ (మినహా) మచిలీపట్నం పోర్టు (సహా) వరకు విడదవోలు (మినహా) నరసాపురం (సహా) వరకు గుడివాడ (సహా) భీమవరం (సహా) వరకు. విజయవాడ (మినహా) రామవరప్పాడు గేటు వరకు.		19,000	2,000
7.	తాడేపల్లిగూడెం (మినహా) రాజమండ్రి (సహా) వరకు.		20,000	4,000
8.	రాజమండ్రి (మినహా) దువ్వాడ (సహా) వరకు సామర్లకోట నుంచి కాకినాడరేవు (సహా) వరకు		16,000	2,000
9.	దొనకొండ (సహా) గుంటూరు (మినహా) వరకు అయితే కి.ఎం. 671/5 వద్ద వున్న పంపు హౌస్ సహా.		15,000	2,000
10.	దొనకొండ (మినహా) నంద్యాల (మినహా) వరకు.		9,000	2,000
11.	నంద్యాల (సహా) ద్రోణాచలం (మినహా) వరకు.		14,000	2,000
12.	గుంటూరు బి.జి. అండ్ ఎం.జి. (సహా) కృష్ణా కెనాల్/ తాడేపల్లి బి.జి. అండ్ ఎం.జి. (సహా) వరకు గుడిపూడి హాల్టు నుంచి ధూళిపాళ్ల హాల్టు వరకు (మినహా) గుంటూరు నుంచి మాచెర్ల వరకు.		32,000	4,000

డివిజనల్ సూపరింటెండెంట్, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ లేక దక్షిణమధ్య రైల్వేలోని ఏ స్టేషన్ మాస్టరు కైనా టెండరు ఫారం ఖరీదు రు 5 —(ఐదు రూపాయలు మాత్రం) చెల్లించి తీసుకొన్న రసీదును చూపి టెండరు ఫారాలు (ట్రాన్స్‌ఫర్‌కు వీలు లేదు) పొందవచ్చును. టెండరు ఫారాల క్రింద చెల్లించిన సొమ్ము ఏ పరిస్థితిలోను వాపసు చెయ్యబడదు. ఇతర వివరములు టెండరు ఫారములలోనే చూడవచ్చును.

టెండరు ఫారములు జారీ చేయుటకు తుది తేదీ	27—1—71 సా. 5 గం.లు
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సూపరింటెండెంటుకు లేదా చీఫ్ కాషియర్ దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్‌కు ఎర్నెస్టుమనీ చెల్లించవలసిన తుది తేదీ	28—1—71 మ. 3 గం.లు
టెండరు ఫారాలు స్వీకరించడానికి తుది తేదీ	29—1—71 మ. 3 గం.లు
టెండర్లు తెరిచే తేదీ	29—1—71 మ. 3—30గం. లు.

డివిజనల్ సూపరింటెండెంటు (వర్క్సు)
విజయవాడ

కావలెను

100 పి. ఎస్. ఐ. వర్కింగ్ ప్రెషర్‌తో గంటకు 2,500 పౌన్లు స్టీమ్ ఎవాపరేషన్ కెపాసిటీ కలిగి, అన్ని ఫిటింగులు పూర్తిగా అమర్చబడిన ఒక సెకండ్‌హాండ్ స్టీమ్ బాయిలర్ కావలెను. మేక్, ఏ సంవత్సరంలో ఉత్పత్తి చెయ్యబడినది, ఇప్పుడు ఎక్కడ వున్నది వివరములతో రేటును దిగువ చిరునామాకు తెలుపవలెను.

VICON FOOD PRODUCTS (P) LTD.
MANGALAGIRI, Guntur Dist. (A.P.).

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పబ్లిక్‌వర్క్సు డిపారుమెంట్ (ప్రాజెక్టు విభాగము)
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ.
టెండరు నోటీసు నెం. 4/70-71

ఈ దిగువ సుదహరించిన పనులకు గాను సీలువేసిన టెండర్లు నాగార్జునసాగర్ కాలువల సూపరింటెండింగ్ ఇంజనీరు వారిచే కారంపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారి ఆఫీసునందు తేది 29—1—71న సాయంత్రం గం. 4—00 వరకు తీసుకోబడి అదే రోజున సాయంత్రం గం. 4—30 లకు తెరువబడును.

నం.	పనిపేరు	ఎర్నెస్ట్‌మనీ డిపాజిట్టు రు	ఒక టెండరు ఫారం ఖరీదు రు. పై	కాంట్రాక్టు కాలపరిమితి
1.	నాగార్జునసాగర్ కుడికాలువపై 8 మీ. 122.36 (మై 75/6+150) వద్ద కట్టబడిన చప్పిడి వాగు అక్విడక్టునకు మళ్లింపుకాలువ (డైవర్షన్‌ఛానెల్) త్రవ్వుట	1,300	15—50	4 [illegible]
2.	నాగార్జునసాగర్ కుడి కాలువ కి.మీ. 103.581 నుండి కి.మీ. 105.190 (మై 64/2+588 నుండి మై 65/2+588) వరకు త్రవ్వుట.	16,650	25—85	18 [illegible]
3.	నాగార్జునసాగర్ కుడి కాలువపై కి.మీ. 96.942 (మై 60/1+592) వద్ద సూపర్‌పాసేజ్ కట్టుట.	4,550	25—85	18 [illegible]
4.	నాగార్జునసాగర్ కుడికాలువపై కి.మీ. 117.100 (మై 72/6+090) వద్ద సూపర్ పాసేజ్ కట్టుట.	9,350	25—85	18 [illegible]

2. చేసిన పని విలువ నుండి [illegible] శాతము తరువాతి సెక్యూరిటీ డిపాజిట్ [illegible] నుండి పట్టుకొనబడును.

3. టెండరు ఫారం కొరకు దరఖాస్తులు తేది 20—1—71 లోపు ఆఫీసుకు చేరులాగున పంపవలయును.

4. టెండరు ఫారములు తేది 25—1—71 నుండి 28—1—71 ఆఫీసు పనిచేయు దినములలో ఉదయం గం. 10—30 ల నుండి సాయంత్రం 5—00ల వరకు యివ్వబడును.

5. కాంట్రాక్టు ఫారం:— లంప్‌సమ్.

6. టెండరు ఫారములు ఖరీదును, పే అండ్ అకౌంట్సు ఆఫీసరు [illegible] వారి పేర ఇండియా లేక హైదరాబాద్ స్టేట్ బ్యాంకుల బ్రాంచిలలో చెల్లించి [illegible] కొని, సదరు డ్రాఫ్టును టెండరు ఫారముల దరఖాస్తుతో జతపర్చి పంపవలయును. సొమ్ము ఎట్టి పరిస్థితులలోను తిరిగి యివ్వబడదు.

7. టెండరు షెడ్యూలు కావలసినవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము [illegible] మొదటి లేక రెండవ లేక మూడవ తరగతి క్రింద రిజిష్టరు చేయించుకొన్న వారై వలెను. వారి రిజిస్ట్రేషన్ పత్రముల నకళ్లను టెండరు ఫారముల దరఖాస్తుతో పంపవలెను.

మొదటి లేక రెండవ తరగతి యందు రిజిష్టరయిన కాంట్రాక్టర్లు మాత్రమే [illegible] పనికి దరఖాస్తు పంపుకొనవచ్చును.

గమనిక:— నాగార్జునసాగర్ చీఫ్ యింజనీరు (కాలువల) [illegible] వద్ద రు 50,000/- సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన వారు పైన సూచింపబడిన ఎర్నెస్ట్ డిపాజిట్‌లో 2/5వ వంతు మాత్రమే చెల్లించిన చాలును. చేసిన పని [illegible] 3½% చొప్పున తరువాతి సెక్యూరిటీ డిపాజిట్ కొరకు బిల్లుల నుండి పట్టబడును.

కారంపూడి
23—12—70

కె. వీరాస్వామి,
సూపరింటెండింగు ఇంజనీరు,
నాగార్జున కాలువల సర్కిల్
కారంపూడి, పల్నాడు తాలూకా
గుంటూరు జిల్లా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పబ్లిక్ వర్క్సు శాఖ - చిట్ టెండరు నోటీస్

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగు ఇంజనీరు పి. డబ్ల్యు.డి. అనంతపురం సర్కిల్, అనంతపురంనందుగల ఆఫీసునందు ఆయా తేదీలలో, సాయంత్రము 3 గంటలవరకు సీలువేసిన టెండర్లు రిజిష్టరు అయిన మూడవతరగతి మరియు పై తరగతి కంట్రాక్టర్లనుండి కోరబడుచున్నవి.

వరుస నెం.	చిట్ టెండరు నెం. తేది.	పనుల వివరము.	సీలు టెండరు అందుకొనుటకు ఆఖరుతేది	ఎర్నెసు మనీ డిపాజిట్	టెండరుషెడ్యూల్స్ కొనుటకు దరఖాస్తు పంపవలసిన ఆఖరుతేది	షెడ్యూల్స్ జారీచేయు బడు కాలము (రెండుదినములుకలిపి ఆఫీస్ పనిచేయురోజులలో)	టెండరుషెడ్యూల్స్ ఖరీదు ఏపరిస్థితుల లోను వాపసుచేయ బడదు
1.	5114 ఎస్. 22.11.70.	అనంతపురంజిల్లా రాయదుర్గ ముతాలూకా, యిన్. హనుమాపురం గ్రామముదగ్గర వాగుకు అడ్డముగా కొత్త చెరువును నిర్మించుట.	19.1.71	రూ. 5800 (ఐదువేలఎనిమిది వందల రూపాయలు)	11.1.71	12.1.71 నుండి 18.1.71	రూ. 30— (ముప్పై రూపాయలు)
2.	5114 ఎస్. 22.11.70.	అనంతపురం రాయదుర్గము తాలూకా కలేయర్తి గ్రామమువద్ద కొత్త చెరువు నిర్మించుట.	19.1.71	రూ. 7400 (ఏడువేల నాలుగు వందల రూపాయలు)	11.1.71	12.1.71 నుండి 18.1.71	
3.	511 ఎస్. 22.12.70.	కర్నూలుజిల్లా ఆదవాని తాలూకా సుంకేశ్వరి గ్రామము వద్ద చిన్నతుంబలమువాగుకు అడ్డముగాఆనకట్ట నిర్మించుట.	12.1.71	రూ. 3300 (మూడువేల మూడు వందల రూపాయలు)	4.1.71	5.1.71 నుండి 11.1.71	
4.	5116 ఎస్. 22.12.70.	కడపజిల్లా ప్రొద్దుటూరు తాలూకా కామనూరు గ్రామముపద్ద కుందునదికి అడ్డముగా పైకెపల్ కాజ్ వే నిర్మించుట.	22.1.71	రూ. 15 000 (పదిహేనువేల రూపాయలు)	15.1.71	16.11.71 నుండి 21.1.71	

1. 1, 2 పనులకు టెండరు షెడ్యూల్స్‌కైన సొమ్ము రూ 30/— మ పిడబ్ల్యు 3 అదర్‌రిమిటెన్సెస్ టు ది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు అనంతపురం డివిజను అనంతపురంవారి ఖాతాకు చెల్లించిన చలానాను.
2. 3పనికి టెండరు షెడ్యూల్స్‌కైనసొమ్ము రూ 30 — పిడబ్ల్యు 3 అదర్‌రిమిటెన్సెస్ టు ది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు టి. బి. పి. డివిజన్ ఆదవాని వారి ఖాతాకు చెల్లించిన చలానాను.
3. 4 పనికి టెండరుషెడ్యూల్స్‌కైన సొమ్ము రూ 30 — పిడబ్ల్యు3 అదర్‌రిమిటెన్సెస్ టుది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు కర్నూలు డివిజను నంద్యాలవారి ఖాతాకు చెల్లించిన చలానాను
4. 1, 2, 3, 4 పనులకు 0.90— పైసలు XII బి జనరల్ సేల్స్‌టాక్స్‌ఖాతాకు చెల్లించిన పనియొక్క చలానాను జతపరచవలెను.
5. కాంట్రాక్టు విధము: 82.

ప్రతి టెండరుతోబాటు ఇన్‌కంటాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ జతపర్చవలెను.

సూపరింటెండింగు ఇంజనీయరు పి. డబ్ల్యు. డి.,
అనంతపురం సర్కిల్, అనంతపురం.

నేతాజీ అజ్ఞాతవాస కారణం: దర్యాప్తులో సాక్షి కథనం

న్యూఢిల్లీ, జనవరి 1: నేతాజీ సుభాస్ చంద్రబోస్ అదృశ్యం గురించి దర్యాప్తు చేస్తున్న జస్టిస్ జి. డి. ఖోస్లాతో కూడిన ఏక సభ్య కమిషన్ నిన్న ఎనిమిది మంది సాక్షులను విచారించింది.

ఐ. యన్. ఎ. రక్షణ కమిటీలో మాజీ ప్రెసిడెంట్ అంబాల శ్రీ యస్. యమ్. జైన్ సాక్ష్యం ఇస్తూ 1967 అక్టోబరులో తాను నేతాజీని కలుసుకున్నట్లు వెల్లడించారు.

ఎటాలో 1967 అక్టోబరు 8వ తేదీ అర్ధరాత్రి 1—30 గంటలకు తాను నేతాజీని కలుసుకున్నానని సాక్షి చెప్పారు.

అపుడు నేతాజీ తాను ప్రజలకు తెలియకుండా రహస్యంగా వుండడానికి మూడు కారణాలు చెప్పారని శ్రీ జైన్ అన్నారు.

నేతాజీ మరికొందరు సహచరులతో వారణాసి వెళుతూ మధ్యలో ఎటాలో బస చేశారని ఆ సాక్షి చెప్పారు.

అపుడు నేతాజీ తనకు తెలిపిన మూడు కారణాలు ఇవి అని శ్రీ జైన్ చెప్పారు.

ఒకటి—నేతాజీని యుద్ధ నేరస్తునిగా చిత్రిస్తూ స్వర్గీయ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం.

రెండు—నేతాజీ మరణించినట్లు షా నవాజ్‌ఖాన్ నివేదిక.

మూడు—భారతదేశ విభజన.

నేతాజీతో కలిసి వారణాసి వెళ్ళడానికి తన ప్రయాణం ఒక రోజు ముందుగా మీరాంట్‌లో ఒక స్నేహితుని నివాసంలో నిర్ణయించబడిందని శ్రీ జైన్ చెప్పారు.

నేతాజీ కాషాయరంగు దుస్తులు (పొడుగాటి కుర్తా, దోవతి) ధరించారని, వెంట ఆయన సహచరుడు శ్రీ రమణీరంజన్‌దాస్, కలకత్తా అడ్వకేటు శ్రీ రవీంద్రనాథ్‌రావు వున్నారని, భోలా అనే నల్లటి కుక్క కూడా వున్నదని శ్రీ జైన్ అన్నారు.

నేతాజీ సహాయక కమిటీ న్యాయవాది శ్రీ అమర్‌చక్రవర్తి దాస్ క్రాస్‌పరీక్షలో శ్రీ జైన్ సమాధానమిస్తూ అపుడు నేతాజీ వెంటగల శ్రీ రమణీరంజన్‌దాస్, శౌల్మరి ఆశ్రమంలో బాబా ప్రైవేట్ కార్యదర్శి ఒకరేనేమో తనకు తెలియదని, తా నెపుడు ఆ బాబాను చూడలేదని చెప్పారు.

క్లెమెంట్ అట్లీకి నెహ్రూ లేఖ

స్వర్గీయ నెహ్రూ 1945 డిసెంబర్ 26 లేక 27 తేదీలో అప్పటి బ్రిటిష్ ప్రధాని శ్రీ క్లెమెంట్ అట్లీకి వ్రాసిన ఒక లేఖలో నేతాజీ సోవియట్ సరిహద్దుల లోకి వెళ్లినట్లు తెలిపారని శ్రీ జైన్ చెప్పారు.

పై రెండు తేదీలలో కొన్ని ముఖ్యమైన లేఖలను టైప్ చేయడానికి జవహర్‌లాల్ నెహ్రూ తనను ఐ. యన్. ఎ. రక్షణ కమిటీ కన్వీనర్ అయిన శ్రీ ఆసఫ్‌అలీ నివాసానికి పిలిపించినట్లు, తానా లేఖను టైప్ చేసినట్లు శ్రీ జైన్ చెప్పారు.

శ్రీ నెహ్రూ తనకు మొదట చేతితో వ్రాసిన లేఖను ఇచ్చి టైప్ చేయమన్నారని సాక్షి చెప్పారు.

శ్రీ సుభాస్ చంద్రబోస్ 1945 ఆగస్టు 23న సైగాన్ నుంచి విమానంలో బయలుదేరి, మంచూరియా సరిహద్దుల వద్ద గల డైరెన్‌కు చేరుకున్నట్లు, అక్కడి నుంచి ఆయన మరి నలుగురితో కలిసి ఒక జీప్‌లో రష్యా సరిహద్దులవైపు వెళ్లినట్లు ఆ లేఖవల్ల తెలిసిందని శ్రీ జైన్ చెప్పారు.

శ్రీ నెహ్రూ ఆ లేఖలో స్టాలిన్‌ను విమర్శించినట్లు శ్రీ జైన్ చెప్పారు.

''మా యుద్ధ నేరస్థుడైన నేతాజీ సోవియట్ భూభాగంలో ప్రవేశించడానికి స్టాలిన్ అనుమతించారు. బ్రిటన్‌కు మిత్రదేశమైన రష్యా ఇలా చేయడం నమ్మకద్రోహం. స్టాలిన్ ఆలా చేయకుండావుండవలసింది'' అని శ్రీ నెహ్రూ ఆ లేఖలో అన్నారని శ్రీ జైన్ చెప్పారు.

''అట్లీకి మీరు నెహ్రూలేఖను టైప్ చేసినపుడు షా నవాజ్‌ఖాన్ కమిటీ నివేదికను ఎందుకు ఖండించలేదు''ని శ్రీ ఖోస్లా ప్రశ్నించారు.

జైన్: నేనీ విషయమై శ్రీ నెహ్రూకు వ్రాశాను. అంతేగాక 1958లో దీన్ని గురించి ప్రజలలో ప్రచారం చేశాను.

శ్రీ నెహ్రూ లేఖలో అంశాలను వెల్లడిస్తూ తాను మాజీరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి, శ్రీ వై. బి. చవన్, శ్రీ మురార్జీ దేశాయ్, శ్రీమతి ఇందిరాగాంధిలకు లేఖలు వ్రాసినట్లు కూడా శ్రీ జైన్ తెలిపారు.

శ్రీ నెహ్రూ లేఖ గురించి ఆయన మరణించే వరకు తాను పత్రికలకు తెలుపలేదని కూడా ఆయన చెప్పారు.

1962 లో నేతాజీని దాచిన టాక్సీ డ్రైవర్

ఢిల్లీలో కమిషన్ ఆరు రోజుల విచారణ సందర్భంగా ఢిల్లీ టాక్సీడ్రైవరు శ్రీ గురుచరణ్ సింగ్‌షా కూడా సాక్ష్యం ఇస్తూ తాను 1962 జనవరి 13న కుతుబ్‌మీనార్‌నుంచి తిరిగి వస్తూ నేతాజీని చూచినట్లు చెప్పారు.

సరస్వతి ఆశ్రమం వద్ది పాలంలో నుంచి ముగ్గురు సాధువులు రావడం చూశానని, 1939లో హరిపూర్ వద్ద కాంగ్రెస్ సమావేశంలో నేతాజీ ప్రసంగిస్తుండగా ఆయనను చాలా దగ్గరగా చూశానని, ఆ ముగ్గురి సాధువులలో నేతాజీని గుర్తించి వారిని అనుసరించానని, కాని టాక్సీలోగల ప్రయాణికులు తనను ఆపారని శ్రీ సింగ్ చెప్పారు.

మధ్య ప్రదేశ్‌కు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ శారదాప్రసాద్ ఉపాధ్యాయ కూడా సాక్ష్యం ఇస్తూ తాను నేతాజీని 1957 మే నెలలో జబల్పూర్‌లో ఉదయం 10, 11 గంటల మధ్య చూచినట్లు చెప్పారు.

ఢిల్లీ లో ఖోస్లా కమిషన్ ఆరు రోజుల [illegible]

జనవరి 2 నుంచి 29 వరకు బొంబాయిలోను, ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు మద్రాసులోను విచారణ జరుపుతుంది. మద్రాసులో మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ సాక్ష్యాన్ని కూడా కమిషన్ సేకరించవచ్చు.

జమ్మూ-కాశ్మీర్‌నుంచి లోక్‌సభకు పోటీకై ప్రధానికి విజ్ఞప్తి

శ్రీనగర్, జనవరి 1: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో జమ్ము — కాశ్మీర్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలలో ఏదైనా ఒక స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కోరవచ్చునని అధికార పి. సి. వర్గాలవారొకరు నిన్న తెలిపారు.

రాష్ట్రంలో ఏదైనా ఒక స్థానం నుంచి పోటీకి అంగీకరించవలసిందిగా ప్రధానిని కోరవలసిందని ప్రదేశ్ కాంగ్రెసు నాయకత్వాన్ని పార్టీ అన్ని శాఖలు కోరుతున్నందువల్ల, శ్రీమతి గాంధిని ఈ విధంగా కోరదలిచారు.

పోటీకి ప్రధాని సమ్మతించే పక్షంలో ఏ స్థానంలో పోటీ చేయాలన్న సమస్యను ఆమెకే వదులుతారు.

రాష్ట్రంలోగల మొత్తం ఆరు లోక్‌సభ సీట్లకు అధికార కాంగ్రెస్ పోటీ చేయగలదని కూడా తెలుస్తున్నది.

శాసనసభ స్పీకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలా?

కామన్వెల్తు సభాపతుల సమావేశంలో ఆసక్తిదాయకమైన చర్చ

న్యూఢిల్లీ, జనవరి 1: శాసనసభ సభాపతులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలా? — ఇది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కామన్‌వెల్త్ పార్లమెంటుల సభాపతుల సమావేశంలో చర్చిస్తున్న అంశాలలో ఒకటి.

14 దేశాల ప్రతినిధుల సమావేశంలో అత్యంత ఆసక్తిదాయకమైన చర్చలో శాసనసభల స్పీకర్లు ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారు.

''ఎగువ సభల వల్ల 'ఉపయోగం' ఏమిటి? వాటిని రద్దు చేయాలా?''

'హక్కుల తీర్మానానికి సంబంధించిన అంశాలపై నిర్ణయిస్తున్నప్పుడు సభాపతులకు ఏదైనా నిర్దేశిక సూత్రాలు వుండాలి?

ఉత్తరప్రదేశ్ స్పీకర్ శ్రీ ఎ. జి. ఖేర్ స్పీకర్ల ఏకగ్రీవ ఎన్నికను గూర్చి చర్చ లేవదీశారు.

600 మంది ఎన్నికలో పోటీ చేస్తుండగా, స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే బ్రిటిష్ కామన్స్ సభ సంప్రదాయాన్ని ఎలా రూపొందించిందో ఆశ్చర్యంగా వుందని ఆయన అన్నారు.

''పార్లమెంటు సభ్యునిపై దేశంలో ఎవరో ఎక్కడో దౌర్జన్యం జరిపితే, ఆయన సభకు వచ్చి తనకు సంబంధించిన హక్కులు భంగపడినవని, సభా హక్కులకు కూడా భంగకర మని అంటే స్పీకర్ ఏం చేయాలి?'' అని ప్రశ్నించి న్యూజిలాండు అసెంబ్లీ స్పీకర్ శ్రీ కోటా వార్ అడిగారు.

పార్లమెంటు సభ్యుడు స్వతంత్రంగా వ్యవహరించలేకపోయినా, 'సహకరించని సభ్యుని'లో ఎవరైనా ఆయనపట్ల అమానుష్యానికి పూనుకొంటే హక్కుల భంగం చేసినట్లు అని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఛాన్సలర్ హైల్‌షామ్ అన్నారు.

కాని ఒక ఎం. పి. కి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి, ఎం. పి. గా ఆయన వ్యవహారాలను ప్రభావితం చేయాలని బెదిరింపులు, [illegible] ఇది సభా హక్కుల భంగం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

'పోలీసుల ఆదేశాలను వినకుండా పార్లమెంటు సభ్యుడు పోలీసులను త్రోసుకొంటూ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు, పోలీసులు ఆయనపై చర్య తీసుకోవడం హక్కులకు భంగమా మరొకటా?' అని శ్రీ ధిల్లాన్ ప్రశ్నించారు.

పార్లమెంటు సభ్యుడు చట్టానికి కట్టుబడిన వ్యక్తి. ఆయన పోలీసుల ఆదేశాల ప్రకారం నడచుకోవలసిందే. అని హైల్‌షామ్ అన్నారు.

కొత్త హక్కులను సృష్టించడానికి సభకు చట్ట రీత్యా అధికారాలు లేవు. అంతరంగికమైన దెబ్బలాటలలో ఒక ప్రైవేట్ వ్యక్తిని సభ ఎప్పుడూ సమర్థించ కూడదు. పార్లమెంట్ సభ్యునిగా తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అఘాతం ఏర్పడిన దృష్ట్యా తీవ్రమైన విషయం అయితే అందుకు అనుకూలంగా సభాపతి వ్యవహరించి, ఆ అంశాన్ని ఆమోదించవచ్చును అని లార్డ్ ఛాన్సలర్ వివరించారు.

ప్రతిపక్షాలతో ఎన్నికల సర్దుబాట్లకు ఎస్.ఎస్.పి. సంసిద్ధత

కేంద్రంలో ఎస్.వి.డి ప్రభుత్వం ఏర్పాటు కాగలదని ఫెర్నాండెజ్ విశ్వాసం

పూనా, జనవరి 1: అఖిలభారత స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ సంయుక్త సోషలిస్టు పార్టీ అన్ని ప్రతిపక్షాలతోనూ ఎన్నికల సర్దుబాట్లు చేసుకొంటుందని పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ జార్జి ఫెర్నాండెజ్ నిన్న ఇక్కడ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయడానికి తన పార్టీ 80 నుండి 100 మంది వరకు అభ్యర్థులను నిలబెట్టగలదని ఆయన యు. ఎన్. ఐ. విలేఖరితో చెప్పారు. 40 స్థానాలనైనా గెల్చుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాలక పక్షమైన కొత్త కాంగ్రెస్ 150 నుండి 180 స్థానాలు గెల్చుకుంటుందని ఆయన అంచనా వేశారు.

దక్షిణ బొంబాయి నియోజకవర్గంనుండి తాను తిరిగి పోటీ చేయగలనని, నూటికినూరుపాళ్లు విజయం తథ్యం అని ఆయన అన్నారు.

1971 మార్చిలో కేంద్రంలో సంయుక్త విధాయక్‌దళ్ ప్రభుత్వం ఏర్పడగలదని, ప్రభుత్వ ఏర్పాటులో ఎస్. ఎస్. పి. చొరవ తీసుకోగలదని తాను విశ్వసిస్తున్నానని శ్రీ ఫెర్నాండెజ్ అన్నారు. కేంద్రంలో ఎస్.వి.డి.ని ఏర్పాటు చేయడంలో తన పార్టీ అధికార కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోగలదని ఆయన అన్నారు.

హైడెన్, కెంటకీ, జనవరి 1: తూర్పు కెంటకీలోని ఒక బొగ్గుగనిలో నిన్న పేలుడు సంభవించి 38 మంది కార్మికులు చనిపోయారు. గనిలోపల, 1600 అడుగుల లోతున శవాలు కనిపించాయి.

క్రాంప్టన్ ట్యూబ్ లైట్లు తక్కువ విద్యుచ్ఛక్తి తీసుకుంటాయి. ఏళ్ల తరబడి మన్నుతాయి!



వాడండి ఇక మీదట క్రాంప్టన్

Crompton Greaves

CG 75

నిగనిగలాడు దేహకాంతి

మేని ఛాయను నమ్మానించే

మైసూర్ శాండల్ సోప్

మైసూర్ శాండల్ సోప్ క్రమంగా వాడితే నిగనిగలాడు దేహకాంతి సహజమే. ఎందుకంటే, ఈ సబ్బు అసలు గంధపు నూనెతో చేయబడింది. సమ్మోహక పరిమళము

గవర్నమెంట్ సోప్ ఫ్యాక్టరి బెంగుళూర్-12 (మైసూర్ ప్రభుత్వ ఉద్యమము)



వరి పండించే వ్యవసాయదారులు

చీడలు తెగుళ్ల వలన వచ్చే నష్టాన్ని అపుటకు వాడబడు

BAYER నాణ్యతగల బేయర్ క్రిమిసంహారక మందులు

4/162 (760)

వరికి వచ్చే అన్ని చీడలను తక్కువ ఖర్చుతో బాగా నివారించడానికి వాడండి.

ఫాలిడాల్



వరి పంట అగ్గి తెగులు వలన నాశనం కాకుండా వాడండి.

హినోసాన్



తెల్లకంకి తెగులు ఇతర అన్ని చీడల నివారణకు స్ప్రేయర్‌తో లేక మిస్టు బ్లోయర్‌తో చల్లండి.

లెబేసిడ్



ఎప్పుడునూ ఫాలిడాల్, హినోసాన్, లెబేసిడ్‌లను వాటి ప్రతీ ప్యాక్‌తో వున్న కరపత్రాన్ని బాగా చదివి అందులో చెప్పిన ప్రకారం వాడండి.

వరికివచ్చే అన్ని చీడలు తెగుళ్ల నివారణకు మీరు బాగా నమ్మదగిన ఫాలిడాల్, హినోసాన్, లెబేసిడ్ మందులను స్ప్రే చేయండి.

ఫ్రెంచి ధోరణి పార్టీలకు నాంది బీహైవ్ బ్రాందీ!

భారతదేశ మంతటా ఇప్పుడు లభించే ఫ్రెంచి బుకే బ్రాందీ ఇది ఒక్కటే

ఫ్రాంసులో శతాబ్దం పైగా బీహైవ్ బ్రాందీకి ప్రఖ్యాతి తెచ్చిన మజాగల రుచి చక్కని ఫ్రెంచి ద్రాక్షపండ్లలో నుంచి లభిస్తుంది

ప్రగాఢమైన స్నేహంతో బీహైవ్ బ్రాందీ అంబర్ తలుగులలో ప్రజ్వరిల్లుతాయి. మీ స్నేహితులతో ఆనందించండి స్వచ్ఛంగా గాని లేక కాక్‌టెయిల్స్‌తో గాని. భోజనానికి ముందైనా లేక తర్వాతనైనా సరే. బీహైవ్ బ్రాందీని ఫ్రెంచివారు 'జల్వించే వైన్' అని అంటారు.

ఫ్రాంసు నుంచి దిగుమతి చేయబడిన హైయెస్ట్ బ్రాందీ కాన్సెన్ట్రేట్‌తో మేళవించబడి ఇప్పుడు బీహైవ్ బ్రాందీ భారతదేశంలో తయారు చేయబడుతున్నది. వంద సంవత్సరాలకు పైగా ఫ్రెంచివారు దానిపై మోహం పెంచుకున్న రుచి కల్పించేందుకు మీ స్నేహ పూర్వక కోర్కెలకు మైమరిపించే అప్యాయత చేకూర్చగలదు.

బీహైవ్ బ్రాందీ

బీహైవ్ బ్రాందీ రుచితో ఫ్రాంసులో మీ విహారం.

ASP/BH-3

టోనం సింగిల్ ఫేజ్ మోటర్‌కు నిర్వహణ చాలా తక్కువ చాలును



టోనం మోటర్లన్ని బాల్ బేరింగ్స్‌తో లభ్యమవుతాయి. ఫ్యాక్టరీలో ప్యాక్ చేసిన గ్రీజు, బాల్ బేరింగులను నెలల తరబడి కాపాడటం వల్ల వాటిని ఎక్కువ శ్రద్ధగా చూడవలసిన పని లేదు. బాల్ బేరింగులను సులువుగా మార్చుకోవచ్చును. అందువల్ల బాల్ బేరింగులు గల మోటర్లనే ఎక్కువగా కోరుతున్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

టోనం మోటర్లు స్లీవ్ బేరింగులతో కూడా లభ్యమవుతున్నాయి. అవి ఏ విధమైన చప్పుడూ లేకుండా పని చేస్తాయి.

అంతేకాకుండా, ఓవర్‌లోడ్, తక్కువ వోల్టేజి మొదలైన వాటి నుంచి మరింత భద్రతకు ప్రతి టోనం మోటరుకు థర్మల్ ప్రొటెక్టరును అమర్చుకో వచ్చును.

బ్లోవర్లకు, సెంట్రిఫ్యూగల్ పంపులకు, లేత్‌లకు టోనం మోటర్లనే ఉపయోగించండి. ఈ మోటర్లు 1/4 హెచ్. పి. నుంచి 1 హెచ్. పి. వరకు స్ప్లిట్ ఫేజ్ లేక కెపాసిటర్ స్టార్ట్ రకంలో దొరకుతాయి.

ఎక్కువ వివరాలకు మా కరపత్రము నం. జె. ఎస్. 1001 ని అడగండి.

టోనం మోటర్లు
ఉత్పత్తి చేసిన వారు: జె. స్టోన్ అండ్ కో. (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
సోల్ డిస్ట్రిబ్యూటర్లు: లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్
పోస్ట్ బాక్స్ 278, బొంబాయి 1
పోస్ట్ బ్యాగ్ 5247, మద్రాసు 2
పోస్ట్ బాక్స్ 619, కలకత్తా 16
పోస్ట్ బాక్స్ 323, న్యూఢిల్లీ 1
LT. 1963(a)

"వేయి పడగలు" నవలా రచయిత శ్రీ విశ్వనాథ సత్యనారాయణను, ఆ నవలను "సహస్ర ఫణ్" పేరుతో హిందీలోకి అనువదించిన ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు డిసెంబరు 28న హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో సన్మానించినపుటి చిత్రం. ఈ చిత్రంలో శ్రీ గంగాశరణ్‌సిన్హా, శ్రీ దివాకర్ల వేంకటావధాని కూడా వున్నారు.

భూమితనఖా బ్యాంకుఋణాలపై రైతులకు రిజర్వుబ్యాంకు హామీ

రు. 150 కోట్లకు పెంచవలసిందిగా విజ్ఞప్తి చేసినటు ఉప ముఖ్యమంత్రి వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 1: రైతులకు అడ్వాన్సులు ఇవ్వడానికి భూమితనఖా బ్యాంకులకు రిజర్వు బ్యాంకు గ్యారంటీని రు. 150 కోట్లకు పెంచాలని కో—ఆపరేటివ్ రిజిస్ట్రార్ చేసిన ప్రతిపాదనను గూర్చి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావు చెప్పారు.

భూమి తనఖా బ్యాంకులు రైతులకు రు. 100 కోట్ల ఋణాలు అడ్వాన్సులుగా ఇచ్చే పాటి సందర్భంగా రాష్ట్ర కో—ఆపరేటివ్ సెంట్రల్ భూమి తనఖా బ్యాంకు నిర్వహించిన సభను నిన్న సాయంత్రం ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.

రైతులకు ఋణాలు కల్పించడంలో — చేస్తున్న సత్కృషికి శ్రీ నరసింగరావు బ్యాంకులను అభినందించారు. గ్రామీణ పరపతి పంపిణీ ఏర్పరచుకొన్న లక్ష్యాలను రాష్ట్రం అధిగమించింది. నిర్ణీత ప్రాంతాలలో సమగ్రఅభివృద్ధికి 11 వేలమంది చిన్న రైతులకు రు కోట్ల ఋణాల పంపిణీ కార్యక్రమాన్ని బ్యాంకులకు అప్పగించినందుకు ఆయన హర్షం వెలిబుచ్చారు. గ్రామీణ పరపతి అవసరాలను సహకార రంగం ద్వారానే తీర్చాలని పదవీవిరమణ చేస్తున్న బ్యాంకు అధ్యక్షులు శ్రీ కె. వెంగళరావు (ఎం. ఎల్. సి.) అన్నారు.

రెవిన్యూ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి అధ్యక్షత వహించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చట్ట నిబంధనలు, విధానాలు అడ్డు వస్తాయని ఆయన అన్నారు. అడ్వాన్సులను రెట్టింపు చేయవలసిందని అంటే రు 200 కోట్లకు పెంచడానికి కృషి చేయాలని ఆయన కొత్త డైరెక్టర్ల బోర్డును కోరారు.

ఈ సందర్భంగా ఒక సావనీరును సమాచార మంత్రి శ్రీ ఎ. వాసుదేవరావు ఆవిష్కరించారు. ఆయన విజేతలకు బహుమతులు పంచిపెట్టారు. ఉత్తమంగా పనిచేసినందుకు గుడ్లవల్లేరు కో—ఆపరేటివ్ భూమి తనఖా బ్యాంకుకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బ్యాంకు అధ్యక్షుడు శ్రీ అశ్వర్థనారాయణ బహుమతి అందుకున్నారు. నర్సారావుపేట బ్యాంకుకు ద్వితీయ బహుమతి, కడప బ్యాంకుకు షీల్డు వచ్చాయి.

శ్రీ కె. అశ్వథరెడ్డి, శ్రీ ఎం. సీతారామదాసు మాట్లాడారు. శ్రీ బి. అగారెడ్డి వందన సమర్పణ చేశారు.

కొత్త కాంగ్రెస్‌తో పి.ఎస్.పి. ఎన్నికల సర్దుబాట్లు

4 వ తేదీన ఉభయపక్షాల నాయకుల చర్చలు

శిభర్‌వాడి, అహమ్మద్‌నగర్, జనవరి 1 : లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో రెండు పార్టీలమధ్య సీట్ల సర్దుబాటు కుదుర్చుకునే విషయమై చర్చలు జరిపే నిమిత్తం ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులు జనవరి నాలుగవ తేదీన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని, కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జగ్‌జీవన్‌రాంను కలుసుకుంటారు.

రెండు పార్టీల నాయకుల మధ్య డిసెంబరు నెలారంభంలో తొలుత చర్చలు జరిగాయి.

పార్టీ సోషలిస్టు విధానాలను అమలు చేయడానికి అంగీకరించే పార్టీలతో మాత్రమే ప్రజా సోషలిస్టు పార్టీ ఎన్నికల సర్దుబాట్లను ఏర్పరచుకోగలదని పార్టీ సంయుక్త కార్యదర్శి ప్రొఫెసర్ మధుదండవతే నేడిక్కడ ప్రకటించారు.

ఇక్కడ జరుగుతున్న పార్టీ 11 వ జాతీయ మహాసభలో ప్రొఫెసర్ దండావతే నేడు అధికార రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, పై ప్రకటన చేశారు.

ఇతర పార్టీలతో ముఖ్యంగా కొత్త కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాట్లకు సంబంధించి చర్చలు జరిపే అవకాశాలు విషయమై ప్రస్తావించి, సమత్వం విధానాల ప్రాతిపదికగా మాత్రమే ఇతర పార్టీలతో పి. ఎస్. పి. సంప్రదింపులు జరుపగలదని శ్రీ దండావతే స్పష్టం చేశారు.

పటిష్టమైన పార్టీగాని, లేదా నాయకుడు గాని, పరిస్థితులకనుగుణంగా తమ వైఖరిని మార్చుకునే అవకాశమున్నదని, కొత్త కాంగ్రెసు వైఖరిని కూడా మార్చే విధంగా పి. ఎస్. పి. ఆత్మగౌరవంతోను, ధృఢవిశ్వాసంతోను చర్చలు జరుపగలదని శ్రీ దండావతే వివరించారు.

శ్రీ కామత్ బెదరింపు

కొత్త కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనడానికి, పార్టీ నిర్ణయించే పక్షంలో పార్టీ ఆదేశాన్ని తాను ధిక్కరించగలనని ప్రజాసోషలిస్టుపార్టీ జాతీయ కార్యవర్గం సభ్యుడు శ్రీ హెచ్. వి. కామత్ నేడు బెదిరించారు.

పార్టీ రాజకీయ తీర్మానానికి ఒక సవరణను శ్రీ కామత్ ప్రతిపాదిస్తూ, అధికార రాజకీయ తీర్మానం ముసాయిదాను పార్టీ ఆమోదించే పక్షంలో తాను కొత్త కాంగ్రెసు అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం గావించే స్వేచ్ఛ తనకు వుండగలదని హెచ్చరించారు.

మతతత్వ శక్తులపైనను, తీవ్రవాద శక్తులపైనను పోరాటం సాగించడానికి, తమ పార్టీ విధానాలతో ఏకీభవించే పార్టీలతో మాత్రమే ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలని పార్టీ సంయుక్త కార్యదర్శి ప్రతిపాదించిన అధికార రాజకీయ తీర్మానం సూచిస్తున్నది.

రాష్ట్రాలలో వున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రస్థాయిలోను, స్థానిక స్థాయిలోను, ఏ యితర పార్టీలతో నైనా ఎన్నికల సర్దుబాట్లు చేసుకునే స్వేచ్ఛ పార్టీ రాష్ట్ర శాఖలకు వుండాలని శ్రీ కామత్ పట్టుబట్టారు.

ఎన్నికలు లేకుండా వచ్చే వార్షిక సమావేశం వరకు ప్రజా సోషలిస్టుపార్టీ చైర్మన్ శ్రీ ఎస్. జి. గోరే, ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమభాసిన్, జాతీయ కార్యవర్గం కూడా అధికారంలో కొనసాగుతుంది.

ఈ మేరకు ఒక తీర్మానాన్ని నేడు పార్టీ 11 వ జాతీయ మహాసభలో అత్యధిక మెజారిటీతో ఆమోదించవలసి ఉంది.

మహారాష్ట్రకు చెందిన దత్తాత్రయవ్యాస్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, బీహార్‌కు చెందిన రఘుపతి సింగ్ బలపరిచారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, పార్టీ ఎన్నికలను నిర్వహించ రాదని ఆ తీర్మానం కోరుతున్నది.

పి. ఎస్. పి. లో కొత్త కాంగ్రెస్ సభ్యుల చేరిక

శిభర్‌వాడి, జనవరి 1: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన ప్రముఖ కొత్త కాంగ్రెసు సభ్యుడు శ్రీ రామ్‌దులార్ పాండే మరి వందమంది కాంగ్రెసు కార్యకర్తలతో ప్రజాసోషలిస్టు పార్టీలో చేరారు.

పి. ఎస్. పి. సంయుక్త కార్యదర్శి శ్రీ ఎమ్. ఆర్. దండావతే నిన్న ఇక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఈవిషయాన్ని ప్రకటించారు.

శ్రీ నాథ్‌పాయ్ ప్రకటన

రావ్‌సాహెబ్ పట్వర్ధన్ నగర్, జనవరి 1: రానున్న ఎన్నికలలో ఇతర పార్టీలతో కేవలం సీట్ల సర్దుబాట్లు చేసికొవడంపట్ల ప్రజా సోషలిస్టు పార్టీకి అంతగా ఆసక్తి లేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై తమపార్టీ తీర్మానాన్ని అవగాహన చేసుకొనే పార్టీలతో సహకరించాలని పి. ఎస్. పి. అభిలషిస్తున్నదని పి. ఎస్. పి. జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ నాథ్‌పాయ్ నిన్న స్పష్టం చేశారు.

అయితే, ఏ అవగాహన అయినా జాతీయ స్థాయిలో మాత్రమే జరగాలని శ్రీ నాథ్‌పాయ్ విస్పష్టం చేశారు.

లక్నో, జనవరి 1 : వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించవలసిందిగా అయిదురోజుల పాటు జరిగి నేడిక్కడ ముగిసిన అఖిలభారత మహిళలమహాసభ ప్రభుత్వానికివిజ్ఞప్తి చేసింది.

పైరుపచ్చ విప్లవంవల్ల ఉత్పన్నమైన సమస్యలు

జాతీయ వ్యవసాయ కమిషన్ పరిశీలిస్తున్నట్లు శ్రీ సి. సుబ్రహ్మణ్యం వెల్లడి

మద్రాసు, జనవరి 1: గత రెండేళ్ళగా పైరుపచ్చ విప్లవం వల్ల ఉత్పన్నమైన అతి క్లిష్ట సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఎంతయినా వుందని నేడు జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం చెప్పారు.

ప్రాధాన్యత ప్రాతిపదికగా ఈసమస్యలలో కొన్నింటిని జాతీయ వ్యవసాయ కమిషన్ పరిశీలిస్తున్నదని, వ్యవసాయాభివృద్ధి విషయంలో కొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దిష్టమయిన విధాన నిర్ణయాలు చేయవలసి యున్నదని, వాటిని తప్పనిసరిగా అవలంబించవలెనని, శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు.

భారతీయ వ్యవసాయ గణాంక సంఘం 24 వ వార్షికోత్సవంలో రాజేంద్రప్రసాద్ స్మారకోపన్యాసం ఇస్తూ శ్రీ సుబ్రహ్మణ్యం పై విధంగా అన్నారు.

గతమూడుఏళ్ళగా వ్యవసాయంలో క్రమబద్ధమైన విప్లవం వచ్చిందని, దీనివలన సత్ఫలితాలు కలిగాయని అంటూ ఆయన హర్షం వెలిబుచ్చారు. ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి రెండుకోట్లటన్నులకు మించగలదని, 1964లో 1.2 కోట్ల టన్నుల మాత్రమే నని ఆయన చెప్పారు. ప్రస్తుత వ్యవసాయ విప్లవాన్ని తీవ్రతరం చేయడంలో, ఆహార ధాన్యాల పంటలలో బలవర్థక పదార్థాల నాణ్యతను మెరుగుపరచడం పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అన్నారు. పూర్తి ఫలితాలు యివ్వడానికి రూపొందించిన కొత్త పంటల విధానాలను, వ్యవసాయ పద్ధతులను రూపొందించాలని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల చిన్న, పెద్ద రైతుల మధ్య, విభిన్న ప్రాంతాల మధ్య గల సాంఘిక, ఆర్థిక వ్యత్యాసాలను రూపుమాపడం జరిగింది.

జనకాంగ్రెసు మంత్రులకు పార్టీ ఆదేశం

భువనేశ్వర్, జనవరి 1 : మంత్రిపదవులనుంచి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను ఉప ముఖ్యమంత్రి, జన కాంగ్రెసు అధ్యక్షుడైన శ్రీ పి. పవిత్రమోహన్ ప్రధాన్‌కు సమర్పించవలసిందిగా ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గంలోని జనకాంగ్రెసు క్యాబినెట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అందరినీ ఆదేశించినట్లు జన కాంగ్రెసు విద్యా మంత్రి శ్రీ [illegible] పట్నాయక్ నేడు ప్రత్రికలవారికి తెలియజేశారు.

జన కాంగ్రెసు మంత్రులు రాజీనామాలను [illegible] ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్‌కు ఏక్షణంలోనైనా సమర్పించడానికి వీలుగా పార్టీ నాయకుడు శ్రీ ప్రధాన్‌కు రాజీనామా లేఖను అందజేయవలసిందిగా డిసెంబర్ 27 వ తేదీన జరిగిన జన కాంగ్రెసు ముఖ్యుల సీనియర్ నాయకుల సమావేశంలో ఆదేశించబడినట్లు శ్రీ పట్నాయక్ వెల్లడించారు.

శ్రీ పట్నాయక్ తమ రాజీనామా లేఖను ఇప్పటికే శ్రీ ప్రధాన్‌కు అందజేశారు.

స్వతంత్రపార్టీ నాయకత్వంలోని మిశ్రమ మంత్రివర్గం నుంచి వైదొలగాలని సమావేశంలో [illegible] పక్షంలో జన కాంగ్రెసు మంత్రులందరికీ ఈ ఆదేశాలు జారీచేయడం జరిగిందని శ్రీ పట్నాయక్ తెలియజేశారు.

ముస్సోరి, జనవరి 1 : [illegible] 50 వేల ఎకరాలను 10 వేలమంది భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేసే స్కీమును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. [illegible] రు. 1.5 కోట్లు వ్యయం కాగలదని నేడు రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ [illegible] తెలిపారు.

పశ్చిమ పాక్ గవర్నర్ల మండలి రద్దు

న్యూఢిల్లీ, జనవరి 1 : పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్ల మండలి రద్దు చేయబడినట్లు పాక్ రేడియో వార్తలు నేడు వెల్లడించాయి.

వాయువ్య సరిహద్దు రాష్ట్ర గవర్నరు లెఫ్టినెంట్ జనరల్ అతీహర్‌ఖాన్ పెషావర్‌లో నేడు ఈ విషయం వెల్లడించినట్లు పాక్ రేడియో వివరించింది.

నలుగురు గవర్నర్లతో కూడిన పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్ల మండలి గడువు ముగిసిందని శ్రీ అతీహర్‌ఖాన్ పత్రికా విలేఖరులకు చెప్పారు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకరాష్ట్ర ప్రతిపత్తిని రద్దుచేసి, నాలుగు రాష్ట్రాలుగా విభజించిన పిదప, గత జులైలో గవర్నర్ల మండలిని రద్దు చేయడం జరిగింది.

గవర్నర్ల మండలి చివరి సమావేశం గత వారం లాహోర్‌లో జరిగిందని, నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక, పరిపాలక, సమస్యలపై విభేదాలు పరిష్కరించి ఒక ఒప్పందం సాధించడం సాధ్యం కాకపోయిందని, ఈ వ్యవహారం అంతటినీ ఒకకమిషన్‌కుఅప్పగించినట్లు శ్రీ అతీహర్‌ఖాన్ పత్రికా విలేఖరులకుచెప్పారు.

ఇప్పుడు ఓవల్‌టిన్ పొదుపు డబ్బాలలో కూడా లభ్యమవుతోంది.

మీకోసం ఎక్కువ కప్పులనిచ్చే ఓవల్టిన్...తక్కువ ఖరీదుతో!

ఇప్పుడు ఓవల్టిన్ అనువైన పొదుపు డబ్బాలలో లభ్యమవుతోంది. అంటే, ప్రతి కప్పు చౌకగా లభించుటయేకాక, మీకు ఎక్కువ ఓవల్టిన్ లభిస్తుంది. పొదుపు డబ్బాలలో కొత్తగా లభ్యమయ్యే ఓవల్టిన్ ఈరోజే కొనండి. ఇది ఆరోగ్యానికి, బలానికి, శక్తికి ఆదర్శవంతమైనది.



ఓవల్‌టిన్ ఆరోగ్యకరము
ఓవల్‌టిన్ బలాన్నిచ్చేది
ఓవల్‌టిన్ శక్తిదాయకము

జగత్‌జిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌వారిచే, ఎ. వాండర్ లిమిటెడ్, లండన్‌నుండి లైసెన్సు పొందబడి తయారుచేయబడుతోంది. పూర్తి పంపిణీదారులు: ఓల్టాస్ లిమిటెడ్‌వారు.

వేలకువేల ట్రాక్టర్లు



నేడు, భారతదేశం అంతటా
కిర్లోస్కర్
ఆర్‌ఎ ఎర్ కూల్డ్ ఇంజన్లచే
నడుపబడుచున్న
వేలకు వేల ట్రాక్టర్లు
భూములను దున్నుతున్నాయి

అవ్యాహతముగా, పొదుపుగా, ఇబ్బందులు లేకుండా పని చేయటం వల్ల, కిర్లోస్కర్ ఆర్‌ఎ ఇంజన్లు వేలకు వేల వ్యవసాయదారుల నమ్మకం చూరగొన్నాయి. అందువల్లనే, కిర్లోస్కర్ ఆర్‌ఎ ఇంజన్లచే నడుపబడుచున్న ట్రాక్టర్లు భారత దేశంలో మిక్కిలి ఎక్కువగా విక్రయింపబడుతున్నాయి.

- శ్రద్ధ చూపవలసిన లేక మార్చ వలసిన భాగాలు బాగా కొద్ది.
- ఉప్పు నీటి చెక్కులు పట్టటం, నీళ్లు కారటం ఉండదు. రేడియేటరు, నీటి పంపు, హోస్ పైపు లేవు.
- సరళమైన కుదిమట్టపు నిర్మాణం.
- విడిభాగాలు తేలికగా లభిస్తాయి. అమ్మకం తరువాత సర్వీసు భారత దేశం అంతటా లభిస్తుంది.

Kirloskar
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లి.
ఎర్ కూల్డ్ ఇంజన్ల విస్తార నిర్మాతలు
నిర్మాగారములు: పూనా మరియు ఫరీదాబాద్
® రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్—కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లి.

కిర్లోస్కర్ ఆర్‌ఎ
ఎర్ కూల్డ్ ఇంజన్లు

కిర్లోస్కర్ ఆర్‌ఎ ఎర్ కూల్డ్ ఇంజన్లు బిగించి ఉన్న ట్రాక్టర్లనే కావాలని కోరండి.

ప్రకటన

విశాఖపట్నం ఆటోమోబైల్ డీలర్సు అసోసియేషన్‌లో మెంబరయిన, యీ దిగువ సుదహరించిన మోటారు స్పైరుడీలర్లు సంతోషపూర్వకముగా ప్రకటించునదేమనగా :- మేము అన్ని రకముల టైర్లు, ట్యూబులు, కంపెనీలు సిఫార్సు చేసిన ధరలకు విక్రయించగలవారము.

1 ఎ.వి.ఎస్. ఆటోమొబైల్సు — 2. విజయ్ మోటార్ స్టోర్సు
3 భారత్ టైరు వర్క్సు — 4. చంద్రా ఆటోమొబైల్సు
5 జగ్గి టైర్సు — 6. కెవియర్ ఏజన్సీస్
7 మదన్ మోటార్స్ — 8. నారాయణ్ ఏజన్సీస్
9 పయొనీర్ టైర్సు — 10. ప్రకాష్‌చంద్ షావుకార్
11 టి.బి.కె. ఎంటర్‌ప్రయిజెస్ — 12. వెస్టర్న్ ఆటోమొబైల్సు
13 మోహన్ ఆటో సర్వీస్ — 14. షేర్ ప్యాకటరు హౌస్
15 గోపాలకృష్ణ టైర్ అండ్ మోటార్ స్టోర్సు
16 నేషనల్ ఆటో అండ్ పార్ట్సు సేల్ స్టోర్సు
17 పిలారి నారాయణమూర్తి అండ్ సన్స్
18 హమారా ట్రాన్సుపోర్టు ఆటోమొబైల్సు
19 శ్రీకృష్ణా మోటారు అండ్ ఇంజనీరింగ్ వర్క్సు

పెదనందిపాడులో ది. 30—12—70 న కాలేజీ భవనమునకు శంకుస్థాపన చేసిన రెవిన్యూ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం. వాణిజ్య శాఖా మంత్రి శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు, పరిషత్తు అధ్యక్షులు శ్రీ మేడూరి నాగేశ్వర రావు, జిల్లా రెవిన్యూ ఆఫీసరు శ్రీ ఎం. వి. నటరాజన్, కాలేజీ కమిటీ అధ్యక్షులు శ్రీ టి. కృష్ణమ్మ చౌదరి గార్లను చూడవచ్చు

ప్రజాసమస్యలపట్ల అధ్యాపకులు శ్రద్ధ వహించాలి

పెద నందిపాడు కళాశాల భవనాలకు శంకుస్థాపన చేస్తూ శ్రీ తిమ్మారెడ్డి ఉద్బోధ

(మనవిలేఖరి)

కావట్ల, జనవరి 1: ఇరిగేషన్, డ్రయినేజీ వగైరావంటి ఇతర స్థానిక సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కృషి చేయాలని రాష్ట్ర రెవిన్యూ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి కళాశాలఅధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు.

ఇక్కడకు 15 మైళ్ల దూరంలో గల పెదనందిపాడులో ఏర్పడ్డ కళాశాల భవనాలకు రెవిన్యూ మంత్రి డిసెంబరు 30నశంకుస్థాపన చేస్తూ ఉపాధ్యాయులు ప్రజలలో విప్లవాత్మకమైన "సాంఘిక మార్పులను" తీసుకురావడానికి ప్రయత్నించాలని కూడా కోరారు. ఉపాధ్యాయులు తమ శక్తిపై నిలబడగల ఉత్తమ నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కూడా అన్నారు.

నిర్మాణయుతమైన కార్యక్రమం ద్వారానే దేశాభివృద్ధి సాధించగలమని అన్నారు.

ముఖ్యమంత్రి తన సహచరుల పోర్టుఫోలియోలను ఎప్పుడు మారుస్తారో తనకుతెలియదని, రాజకీయవేత్త జీవితానికి స్థిరత్వం వుండదని శ్రీ తిమ్మారెడ్డి అన్నారు.

పరీక్షలలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలనే దృష్టితోగాక అందరికీ, సమానంగా విద్య వచ్చేటట్లు చూడాలని, స్వయంసహాయం, క్రమశిక్షణ, దేశాభిమానం విద్యార్థులలో పెంపొందాలని ఆయన అన్నారు.

వాణిజ్య శాఖమంత్రి శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు అధ్యక్షతవహిస్తూ, పెదనందిపాడు—పొన్నూరు రోడ్డు, చిలకలూరిపేట—పెదనందిపాడు రోడ్లను హైవేస్‌శాఖ నిర్వహిస్తుందనీ, అరోడ్లకు త్వరలోనే మరమ్మతులు జరుగుతాయని అన్నారు. కళాశాలఅభివృద్ధికిసహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

కళాశాల కమిటీ అధ్యక్షుడు శ్రీ ద్యార్లగడ్డ రంగనాయకులు స్వాగతం చెప్పారు. కళాశాల కమిటీ కార్యదర్శి శ్రీ తేళ్ల కృష్ణమ్మ చౌదరి కళాశాల కార్యకలాపాలను గూర్చి నివేదికను సమర్పించారు. జిల్లా పరిషత్‌చైర్మన్ శ్రీ మేడూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల భవనాల నిర్మాణానికి, జిల్లా పరిషత్తు 7 ఎకరాల భూమి ఇచ్చినదనీ, గొప్పవారు ఉదారంగా విద్యాసంస్థలకు విరాళం ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు. జిల్లా రెవిన్యూ ఆఫీసరు శ్రీ ఎం. వి. నటరాజన్, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎం. వెంకటరెడ్డి, డాక్టర్‌పి.కృష్ణ చౌదరి ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ అల్వార్‌దాస్ విశాఖనుంచి పోటీచేయాలని పట్టణ కాంగ్రెస్ సిఫారసు

విశాఖపట్నం, డిసెంబర్ 31: సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆల్వార్‌దాస్‌ను విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా ఎన్నిక చేయాలని పార్లమెంటరీ బోర్డుకు పట్టణ కాంగ్రెస్ (పాత) అత్యవసర సమావేశం విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతంవున్న పరిస్థితుల దృష్ట్యా శ్రీ దాసు తగిన అభ్యర్థి అని ఆ సమావేశం పేర్కొన్నది. ప్రధాన కార్యదర్శి శ్రీ జి. యుల్లాజీరావు ఈవిషయాన్ని ప్రకటించారు.

నరసాపూర్ నియోజకవర్గం శ్రీ ఎం. టి. రాజు పోటీ ?

తణుకు, జనవరి 1: లోక్‌సభ నరసాపురం నియోజకవర్గం నుంచి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. టి. రాజు కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయాలని సూచించ బడింది. జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ అల్లూరి బాపినీడు ఈవిషయాన్ని వెల్లడించారు. పాతకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ దాట్ల బలరామరాజు మొన్న రద్దు అయిన లోక్‌సభలో నరసాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వారిప్పట్లు లోక్‌సభ మాజీ సభ్యుడు శ్రీ ఉద్దరాజు రామంను పోటీ పెట్టాలని ఆలోచనలో వున్నారు. (మ. వి.)

విశాఖలో శ్రీ సుబ్బరాజు సమాలోచనలు

విశాఖపట్నం, జనవరి 1: ఆంధ్ర ప్రదేశ్ పాతకాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ ఎం. వి. ఎస్. సుబ్బరాజు, డిసెంబరు 29 న ఇక్కడకు వచ్చి కొందరు రాజకీయ నాయకులను కలుసుకుని ఈప్రాంతంలో గల లోక్‌సభ స్థానాలకు తమపార్టీ తరఫున పోటీచేయగల అవకాశాలను గూర్చి చర్చించారు.

విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో శ్రీ తెన్నేటి విశ్వనాథం (ప్రజాపార్టీ) కి కొత్త కాంగ్రెస్‌పార్టీ పోటీ పెట్టదని భావించబడుతున్నది. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చుంటున్న శ్రీ పి. వి. జి. రాజు ఆయనతో పోటీ చేస్తారు. శ్రీ ఎస్. ఆల్వార్‌దాస్ (పాత కాంగ్రెస్) శ్రీ పి. వి. జి. రాజు పోటీ చేయకపోతే పోటీ చేయాలని అనుకుంటున్నారు.

అనకాపల్లి నియోజకవర్గం గూర్చి ఇంకా స్పష్టంగా ఏవిషయం తెలియలేదు. శ్రీ బి. రాజగోపాలరావు (కొత్త కాంగ్రెస్) ఆచార్య ఎన్. జి. రంగా (స్వతంత్రపార్టీ) తో పోటీ చేస్తారని భావిస్తున్నారు.

శ్రీ కర్రి నారాయణరావు బొబ్బిలి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీచేయాలని అనుకుంటున్నారు.

శిక్ష

పెద్దాపురం, జనవరి 1: వివిధ ప్రాంతాలలో పది సైకిళ్ళు దొంగిలించాడనే నేరారోపణపై పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లి గ్రామానికి చెందిన మాజీ నేరస్థుడు పడగా మరిడయ్యకు, పెద్దాపురం జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఎం. రామకృష్ణ, డిసెంబరు 19 వ తేదీన 18 మాసాలు ఖైదుశిక్ష విధించారు.

మరణం
కాసెట్టి శ్రీనివాసులు

జననం 31—5—1916, మరణం 27—12—1970.

సీతాలక్ష్మి హాల్, సీతాలక్ష్మి హాల్ ఫ్లవర్‌మిల్స్ యజమాని శ్రీ కె. శ్రీనివాసులు కొంతకాలంగా అస్వస్థతగావుండి 27—12—1970 న ... సి. ఎస్. ఐ. ఆస్పత్రిలో స్వర్గస్థులైనారు. ... ఆయన ఒకరు ఆయన గొప్ప దాతకూడ భార్యలు, బిడ్డలు, సోదరులు, బంధువులు పెక్కుమంది వదిలారు ఆయన మరణానికి అమితంగా దుఃఖిస్తున్నారు

ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక

భార్యలు, పిల్లలు సోదరులు బంధువులు భక్తిప్రపత్తులుగా వనివారిచే ప్రకటించబడినది

ఈమె వాడేది ప్రెస్టిజ్ Prestige — ఈమె వాడేది ప్రీత PREETT

ఈమె భారతదేశంలో ఉంటుంది.

ఈమె విదేశాలలో ఉంటుంది.

అయినా ఇద్దరూ టిటి. (ప్రైవేట్) లిమిటెడ్ వారిచే తయారైన ప్రెషర్ కుక్కర్‌నే వాడుతారు— పైనపేర్లు మాత్రమే వేరు అంతే

పేరు మాత్రమే వేరు—భారతదేశానికి ప్రెస్టిజ్, ఎగుమతులకు ప్రీత్—రెండూ ఒకే రకంగా వుంటాయి. ప్రతి చోటా ప్రతి రోజు 8 లక్షలకు పైబడి ఎన్నో కుటుంబాలు దీనిని వాడుతున్నారు.

పేరు ప్రీత్ అయితేనేం ప్రెస్టిజ్ అయితేనేం మీ ప్రెషర్ కుక్కర్ నిక్కచ్చిగా వుపయోగపడుతుంది. భారతదేశమంతటా అమ్మకం అయిన తరువాత సర్వీసింగ్ రిపేర్ సౌకర్యాలుగల ప్రెషర్ కుక్కరు ఇదొక్కటే.

ప్రసిద్ధిచెందిన ప్రెస్ "స్టీమ్ ఇట్" స్కిలెట్, సాస్పాన్-వంట శీఘ్రంగా సౌలభ్యంగా అవుతుంది.



టి.టి. (ప్రైవేట్) లిమిటెడ్, బెంగళూరు 16

HTA-TTP-5699

దక్షిణమండలానికి డిస్ట్రిబ్యూటర్లు :

మెసర్స్ మహమ్మద్ ఇబ్రహీం అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్,
11 ఏ/1, మౌంట్‌రోడ్, మద్రాసు-2.

ఈ దిగువ చోట్ల సేల్సు సర్వీసు :

మెసర్స్ మహమ్మద్ ఇబ్రహీం అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్, అబిద్‌రోడ్, హైదరాబాద్ ★ మెసర్స్ చెన్నై ఎంటర్‌ప్రయిజెస్, రాష్ట్రపతిరోడ్, సికిందరాబాద్, ★ మెసర్స్ కృష్ణా మెటల్‌స్టోర్స్, ప్రకాశంరోడ్, విజయ... ★ మెసర్స్ విజయవాడ గ్యాస్ కం., గవర్నర్‌పేట సెంటర్, విజయవాడ. ★ మెసర్స్ గన్ అండ్ జనరల్ (స్టోర్స్), బ్రాడీపేట, గుంటూరు. ★ మెసర్స్ హిందుస్థాన్ ఏజన్సీస్, మెయిన్‌రోడ్, రాజమండ్రి ★ మెసర్స్ అరిఖిషిన్ (ఏజన్సీస్) మెయిన్‌రోడ్, విశాఖపట్నం ★ మెసర్స్ రాజా ఎంపోరియం, మెయిన్‌రోడ్, కాకినాడ.

బీడు భూమిలో బంగారం పంట

ప్రజలకోసం

ఉత్పత్తిచేసే విద్యుచ్ఛక్తి ఫలితం

విద్యుచ్ఛక్తి — అదే హెచ్‌ఇఎల్ విసిరే మంత్రశక్తి... అహా! అత్యంతమే భారత వ్యవసాయ. పారిశ్రామిక రంగాలలో పునరుజ్జీవనం..

అది మారుమూల గ్రామమైనా, అంధకారంలో దాగిన గ్రామమైనా సరే. ఇప్పుడు విద్యుచ్ఛక్తి గ్రామ స్వరూపాన్నే మార్చివేస్తున్నది. ఏమీ పెరగని బీడు భూమికి విద్యుచ్ఛక్తి ఇప్పుడు జీవమును గొని వస్తున్నది. నేల పచ్చని పైరుతో నిండి కలకలలాడుతున్నది. హెచ్‌ఇఎల్ ఉత్పత్తులు పొలాలను సస్యశ్యామలం కావించడానికి దోహదమిస్తాయి. టర్బయిన్లు, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, స్విచ్‌గేర్, కెపాసిటర్లు .....

హెచ్‌ఇఎల్ విద్యుచ్ఛక్తి పారిశ్రామికోద్యమాన్ని శీఘ్రగతిని బలపరుస్తుంది. న్యూక్లియర్ టర్బయిన్, ట్రాక్టర్ అప్లికేషన్లు, ఎలెక్ట్రానిక్ కంట్రోల్స్, నూతన పారిశ్రామిక పథకాలకు విద్యుచ్ఛక్తి, స్వయంచాలకరణ, రైల్వేలకు ట్రాక్షన్ పరికరాలు పరిశ్రమలకు హెచ్‌ఇఎల్ సాంకేతికసహాయం అందిస్తుంది

Newfields



నిజమైన సేవ......శక్తివంతమైనది

హెవీ ఎలెక్ట్రికల్స్ (ఇండియా) లిమిటెడ్, భోపాల్.

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)

చెవి వినపడనివారికి శుభవార్త!

23 ఏళ్ళకు పైగా బధిరులకు సేవ చేస్తున్న సంస్థ.

మా సలహాదారు అత్యాధునికమైన 'ట్రిప్' కన్వెన్షనల్ వినికిడి సాధనాలను విక్రయిస్తారు. మా వినికిడి సాధనాల సర్వీసింగును గురించి కొన్ని ఇతరరకాల వినికిడి సాధనాలనుగురించి సలహా ఇస్తారు.

మా సలహాదారు ఈ క్రింది చోట్ల, వాటికెదురుగా సూచింపబడిన తేదీలలో దర్శిస్తారు.

విజయవాడ: వెల్‌కం హొటల్ గాంధీనగర్. 1971జనవరి 3, 4, 5 తేదీలు.
గుంటూరు: ఉడిపి కృష్ణ భవన్, రైల్వేస్టేషన్‌రోడ్. 1971జనవరి 6, 7, 8తేదీలు.
చివరిరోజున సంప్రతింపు మధ్యాహ్నం 12 గం. వరకు మాత్రమే.

మాడరన్ రేడియో కంపెనీ (స్థాపితం1946) మద్రాస్-10

బెంగుళూరు బ్రాంచి: 945, 23వ మెయిన్ రోడ్, 4వ బ్లాక్, 'టి' జయనగర్.
సికింద్రాబాద్ బ్రాంచి: 'బి' బ్లాక్, ఫస్ట్‌ఫ్లోర్, 95, పార్కులేన్.

క్రీడాలోకం

స్కూల్సు బాడ్మింటన్‌లో ఆంధ్ర గెలుపు

త్రివేండ్రం, జనవరి 1: ఇక్కడ జరుగుతున్న అఖిలభారత స్కూల్సు క్రీడోత్సవంలో, ఆంధ్రప్రదేశ్ బాలుర బాడ్మింటన్ (షటిల్) లో ప్రథమ బహుమతి పొందింది. భారత యువ ఆటగాళ్లలో ప్రముఖుడైన హనుమంతరావు ఆంధ్రజట్టు విజయమునకు తోడ్పడ్డాడు.

బాలుర బాడ్మింటన్ ఫైనలులో ఆంధ్ర—యు. పి. ని 2—1 పాయింట్లతో ఓడించింది. హనుమంతరావు—భార్గవను 15—10, 15—3 తో ఓడించగా, దేశా—టాండన్‌పై 4—15, 5—15 తో ఓడాడు. డబుల్సులో రావు, దేశ జతగా, టాండన్, భాటియాలను 15—1, 15—6 తో ఓడించారు. బాలికల విభాగములో కేరళ, మహారాష్ట్రను 2—0 తో ఫైనలులో ఓడించింది.

బాలికల హాకీ ఫైనలుకు పంజాబ్, కేరళ చేరారు.

ఎథ్లెటిక్సులో, సుష్ (ఆంధ్ర), 400 మీటర్లు (50.6 సె.) 200 మీటర్లు (23.2సె.) లో ప్రథముడుగా వచ్చి ఆంధ్రకు బంగారు పతకములు సాధించాడు.

జాతీయ బాస్కెట్ బాల్

ఆగ్రా, జనవరి 1: ఇక్కడ జరుగుతున్న జాతీయ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్పులో, సర్వీసెస్, రైల్వేస్, పంజాబ్, మైసూరు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, చండీఘర్, రాజస్థాన్ పురుషులలో క్వార్టర్ ఫైనల్సు చేరారు.

స్త్రీల విభాగములో, ఢిల్లీ, చండీఘర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మైసూరు, మధ్యప్రదేశ్ సెమీఫైనలు చేరాయి.

మూడవటెస్టులో మరొకసారి వర్షంవల్ల అంతరాయం

మెల్బోర్న్, జనవరి 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య నిన్న ప్రారంభమయిన మూడవ క్రికెట్ టెస్టులో, నేడు రెండవ రోజున కూడా వర్షంవల్ల ఆటసాధ్యంకాలేదు. మొదటిరోజునా ఇట్లే జరిగింది.

ఇతర వార్తలు

విజయవాడ ఆంధ్ర జింఖానావారు ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఈస్ట్ కోస్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ నిర్వహించుటకు ఆంధ్ర టెన్నిస్ సంఘం అనుమతించింది. జనవరి 4 నుండి 11 వరకు పర్వపూర్‌లో ఆంధ్రకేసరి టోర్నమెంట్‌కు ఇట్టే అనుమతి ఇవ్వబడింది. ఈ టోర్నమెంట్‌తో 1971 సీజను ప్రారంభమగును.

విజయవాడలో నోస్పెన్ క్రికెట్ టోర్నమెంట్ మున్సిపల్ స్టేడియం గ్రౌండులో జనవరి 24 నుండి నిర్వహించబడును ఎంట్రీలు కార్యదర్శి, శ్రీ డి. వెంకటేశ్వరరావు, (26—20—22 స్వామి స్ట్రీట్), విజయవాడ—3 వారికి జనవరి 19 వరకు అందచేయవచ్చు.

రేడియో

ఆదివారం, జనవరి 3
శక 1892 పుష్య 13

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—10 భక్తిరంజని, 6—50 స్తుతిమాల, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి, 7—45 లలిత సంగీతం, 8—30 చిత్రసీమ, 9—00 టి. ఆర్. మహాలింగం: వేణువు, ద్వారం మంగతాయారు: వయొలిన్, యల్లా వెంకటేశ్వరరావు: మృదంగం, మధ్యాహ్నము: 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 చిత్రసీమ, 2—15 బాలవినోదం, 3—00 కోడలు దిద్దిన కాపురం సంక్షిప్త శబ్దచిత్రం, సాయంత్రము: 5—30 కర్ణాటక సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 సంగీతోత్సవం (మద్రాసునుండిరిలే), 8—30 మీరుకోరిన పాటలు, 9—30 సంగీతోత్సవం, (మద్రాస్‌నుండి రిలే), 12—00 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, తిరుప్పావై, నవ్యవది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 జయ విన్యాసం, 8—30 బొమ్మరిల్లు, మధ్యాహ్నం 11—45 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి 1—40 పసిడి పంటలు, 1—50 తె.వా., 2—01 బురుడి లక్ష్మినాయుడు, డి.పాండు రంగరాజు: వయొలిన్, జి. సింహాచల శాస్త్రి మృదంగం, 3—00 సంక్షిప్త శబ్దచిత్రం (హైదరాబాద్‌నుండి రిలే), సాయంత్రము: 5—30 చిట్టిబాబు: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయవార్తలు, 6—15 నాయకురాలు బుర్రకథ, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 8—15 మూడు వరాలు నాటిక,—రచన: వండూరి సుబ్బారావు, 9—15 లలిత సంగీతం, 9—30 సంగీతోత్సవం (మద్రాస్‌నుండి రిలే), 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 తిరుప్పావై, తిరువెంబావై, 6—45 సంగీతామృతం: జాన్ హిగ్గిన్స్, 7—30 రాధ, జయలక్ష్మి, 8—45 చిత్రగానం, 9—30 డి. పట్టమ్మాళ్, 10—00 కోయంబత్తూర్ ఎస్. కన్నన్, 10—30 హిందుస్థానీసంగీతం హిందీఫిల్మ్సునుండి గేయాలు, మధ్యాహ్నము 12—00 శ్రీ. కల్యాణం, 1—00 ఎ. ముత్తయ్య: వీణ, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 3—00 చిత్రగానం, 4—30 ఎస్. కల్పగం, చిత్తూర్ గోపాలకృష్ణన్: వయొలిన్, ఎస్. ఎస్. కందస్వామి: మృదంగం, ఆర్. ఎస్. కృష్ణమూర్తి రావు: ఘటం, సాయంత్రము 6—15 సంగీతోత్సవం, నగరంలో జరిగిన సంగీత కచ్చేరీలనుండి కొన్ని పుట్టాలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 చిత్ర 8—00 చిత్రగానం, 8—30 మెరిశే రాధ, జయలక్ష్మి, 9—30 సంగీతోత్సవం, 12—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలిగీతం, 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆటవిడుపు, 9—15 వాద్యసంగీతం, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఏ వలె, 1—50 తె. వా., 2—00 కల్యాణి నాటిక, రచన ఎస్. ఎస్. వై. శాస్త్రి, సాయంత్రము: గానం, 7—00 తె. వా., 7—15 సంగీతోత్సవం, 8—30 మద్రాస్ ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

ఇండియన్ ఫైన్ ఆర్ట్సు సొసైటీ (రిజిష్టర్డు)
38వ దక్షిణ భారత సంగీత సమావేశము మరియు సంగీతోత్సవము
వాణీమహల్, జి ఎన్. చెట్టి రోడ్డు, త్యాగరాయనగర్, మద్రాసు నందు
3-1-71 ఆదివారం సా. 6 గం.లకు
నటరాజ కళాసమితి, శ్రీకాకుళంవారు, జె వి. రమణమూర్తి బృందంతో సమర్పించు
ఏప్రిల్ ఫూల్ (తెలుగు నాటకం)
టికెట్లు: 15, 10, 5మరియు3 - హాలు వద్ద ఉ 10 నుంచి అడ్వాన్సు బుకింగు

నేడే చూడండి! గుంటూరు-రంగమహల్లో విజయోత్సవాలతో ప్రారంభం
త్వరలో అన్నిముఖ్యకేంద్రములలో
ఆయా సావన్ ఝూమ్‌కే
దర్శకుడు రఘునాథ్ ఝలానీ
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్
ఈస్టమన్‌కలర్
ఆశాపరేఖ
ధర్మేంద్ర
రాజేంద్రనాథ్
లక్ష్మీఛాయ
గిరీష్ ఎంటర్‌ప్రైజెస్

ఒక్క బిళ్ళ వాడితే చాలు-గొంతు నొప్పి దగ్గు తగ్గటానికి విక్స్
దగ్గు బిళ్లలు ఎంత బాగా పని చేస్తాయో మీకే అర్థ మవుతుంది. ఆశ్చర్యం లేదు. ఎందుచేత నంటే, ప్రతి విక్స్ బిళ్లలోనూ గొంతుకు ఉపశమనం కలిగించే విక్స్ వేపొరబ్ లోని ఆరు ఔషధాలున్నాయి. మీ గొంతు నొప్పి, దగ్గులకు అవి వెంటనే ఉపశమనం కలిగిస్తాయి.

విక్స్ వాడండి-ఇప్పుడు, వెంట వుంచు కొనేందుకు వీలుగా 4 బిళ్లల తగరం వట్టిల్లో వస్తున్నాయి



త్వరగా ఉపశాంతి కలిగించే దగ్గు బిళ్ల

ఇతర డస్ట్ టీల అన్నిటికంటె ఎక్కువ కప్పుల టీ ఇచ్చును

నేడే వాడి చూడండి. ఇతర డస్ట్ టీలన్నింటికంటె ఎక్కువ కప్పుల టీ లిప్టన్ రూబీ డస్ట్ టీ ఇచ్చును. అంతేకాదు, రూబీ డస్ట్ టీ నుండి చిక్కదనము, సువాసనగల టీ కప్పులను అతి త్వరలో పొందగలరు. అందుచేతనే లిప్టన్ రూబీ డస్ట్ టీ "డస్ట్ టీలలో చక్రవర్తి" అనుటలో విచిత్రమేమియులేదు.

లిప్టన్ రూబీ డస్ట్
డస్ట్ టీలలో చక్రవర్తి



లిప్టన్స్ అంటే మంచి టీ

ప్యాకెట్లలోవున్న టీ మాత్రమే తాజాతనము, సువాసన నిలిచివుండును

చౌరవరి! తెగువరి!



కేప్టెన్ కేర్‌ఫ్రీ ఇదిగో!

- ఎక్కువ కాలపు మన్నికకు నడకలో మిక్కుటమైన హాయికి ఒదుపు కలిగిన ప్రత్యేకమైన 'పల్కా-క్రేప్' అడుగు
- నలుపు, సిర్కావి, లేత పసిడి కావి రంగులలో ఎన్నిక సౌలభ్యం
- పిగిలి పోకుండా, చీలమండను బిగుతుగా పట్టి ఉండుటకు పై అంచు మడవబడింది
- నాజూకైన, హాయైన స్పాంజి గళ్ల గుడ్డ అస్తరు

కేప్టెన్ కేర్‌ఫ్రీ
సైజులు 6-10
రు.20.50*
* పన్నులు అదనం

మీ ప్రియమైన సి ఎస్ సి దుకాణంలో కేప్టెన్ కేర్‌ఫ్రీని చూడండి.

సి.ఎస్.సి. పాదరక్షలు

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-41

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టి దానిని ఆయుర్వేదౌషధములు సేవించుట వలన పొందవచ్చును
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారుచేయు సంస్థ
వేంకటేశ్వర ఆయుర్వేదనిలయము
చింతలూరు.
ఆలమూరు పోస్టు, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు, ఏజన్సీలు కలవు

ఆంధ్రప్రభ

808774

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 3 విజయవాడ 3-1-1971 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

ప్రధాని ప్రతిపాదనలపై హైద్రాబాద్‌లో తీవ్ర రాజకీయ సంచలనం

ఉభయ పక్షాల సందిగ్ధ పరిస్థితి; తమ సహచరులతో చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డిల సంప్రతింపులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 2: తెలంగాణా సమస్యపై ఢిల్లీలో చర్చలు జరిపిన పిదప తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్ తిరిగి రావడంతో రాజధానీ నగరంలో రాజకీయ సంచలనం పరాకాష్ఠకు చేరుకున్నది.

తెలంగాణా సమస్యకు పరిష్కారాన్ని సంబంధించి ప్రధాని సూచించిన ''ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై'' ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తమ మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తున్నది రేపు యిక్కడ జరుగనున్న రాష్ట్ర పి. సి. సి. కార్యవర్గం పి. సి. సి. ఆధ్యక్షుల జిల్లా పరిషత్ ఛైర్మన్ల సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తమ ఢిల్లీ చర్చల సారాంశాన్ని గురించి వివరించ గలరని తెలుస్తున్నది

ఇది ఇలా ఉండగా, తెలంగాణా ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి తమ సమితి కార్యవర్గంతో సంప్రదింపులను నేటి సాయంత్రం ఇక్కడ ప్రారంభించారు.

ప్రత్యామ్నాయ ప్రతిపాదన

తెలంగాణా శాసనసభ్యులు, ఎమ్. పి. లు అయిదు సంవత్సరాల తరువాత సమావేశమై మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సమస్యపై నిర్ణయించ గలరని, అందువల్ల ఇప్పుడు మాత్రం ప్రజాసమితి క్రొత్త కాంగ్రెస్‌తో ఎదిగా సహకరించాలని ప్రధాని సూచించిన ''ప్రత్యామ్నాయ ప్రతిపాదన''లలో ఒకటిగా ఢిల్లీ నుంచి అందిన వార్తలు తెలుపుతున్నవి.

అయితే, ఈ ప్రతిపాదనవల్ల తెలంగాణా ప్రజా సమితి కొత్త కాంగ్రెసు కూడా సందిగ్ధ స్థితిలో పడినట్లు కానవస్తున్నది. ఎందుకంటే ఈ ప్రతిపాదనను తెలంగాణా ప్రజా సమితి అంగీకరించే పక్షంలో ప్రత్యేక తెలంగాణా సాధన దానికి గగనకుసుమమే అవుతుంది.

ఈ ప్రతిపాదనను కొత్త కాంగ్రెసు అంగీకరించే పక్షంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ వుండాలన్న దృఢ వైఖరిని విడనాడడమే అవుతుంది.

రెండు పక్షాలవారు ఈ సందిగ్ధ స్థితి ఏ విధంగా పరిష్కరించుకొనగల రనేది రానున్న కొద్ది రోజులలోనే విదితం కాగలదు.

ఖాదీ జోడెద్దులగుర్తు ఎవరికీ లభించక పోవచ్చు

శ్రీ చవన్ అభిప్రాయం

సితారా(?), జనవరి 2 కాంగ్రెసు ఎన్నికల చిహ్నమైన 'ఖాదీజోడెద్దుల' గుర్తు రానున్న మధ్యంతర ఎన్నికలలో ఉభయ కాంగ్రెసు పార్టీలలో దేనికీ లభ్యం కాబోదని శ్రీ వై.బి.చవన్ నిన్న ఇక్కడ ఒక నియోజకవర్గంలోని కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ చెప్పారు ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాన్ని పది, పదిహేను రోజులలో ప్రకటించ గలదని తాను ఆశిస్తున్నానని, అయితే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఏవిధంగా వున్నప్పటికీ, [illegible] మూలపడే అవకాశమున్నదని శ్రీ చవన్ వివరించారు

12 రాష్ట్రాలలో 85 స్థానాలకు జనసంఘ్ పోటీ

పార్టీ పార్లమెంటరీబోర్డు నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

'న్యూఢిల్లీ, జనవరి 2 : భారతీయ జనసంఘం రానున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, మణిపూర్‌లలో గల మొత్తం 140 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 60 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న మొత్తం 37 స్థానాలకు, మహారాష్ట్రలో 16సీట్లకు, పశ్చిమ బెంగాల్‌లో 40 నియోజక వర్గాలలోను మూడు నియోజక వర్గాలనుంచి జనసంఘ అభ్యర్థులు పోటీ చేస్తారు.

పార్టీ పార్లమెంటరీ బోర్డు నేడిక్కడ సమావేశమై, ఈ నిర్ణయం తీసుకున్నది. పంజాబు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఢిల్లీ, చండీఘర్‌ల నుండి లోక్‌సభకు పోటీచేసే 25మంది అభ్యర్థుల పేర్లను పార్టీ పార్లమెంటరీ బోర్డు నిన్ననే ప్రకటించింది మిగిలిన రాష్ట్రాలనుంచి పోటీ చేయవలసిన నియోజకవర్గాల జాబితాను రేపు రూపొందిస్తారు రద్దయిన లోక్‌సభలో మధ్యప్రదేశ్‌కు చెందిన జనసంఘ పార్లమెంటు సభ్యులు 10 మంది ఉండేవారు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, మణిపూర్, సభ్యుల ఒక్కరు కూడా లేరు.

త్రిపుర మణిపూర్‌ల నుండి జనసంఘ పోటీ చేయడం ఇదే మొదటిసారి

క్రిందటి ఎన్నికలలో కేంద్రమంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ గెలుపొందిన బార్‌పేట నియోజకవర్గంనుంచి ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలలో జనసంఘ పోటీ చేయదలచుకొనడం విశేషం.

'రాజీనామా చేయాలని పార్టీ మంత్రులను ఆదేశించలేదు'

జనకాంగ్రెస్ కార్యదర్శి ప్రకటన

భువనేశ్వర్, జనవరి 2 కొన్ని పత్రికలలో ప్రచురింపబడినట్లుగా, మంత్రివర్గం నుంచి రాజీనామా చేయవలసిందిగా పార్టీ మంత్రులకు ఏవిధమైన ఆదేశాన్ని జారీ చేయుడం జరగలేదని జనకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉపేంద్ర మహంతి నేడిక్కడ స్పష్టంచేశారు.

''పార్టీ ఏవిధమైన నిర్ణయం గైకొనని నప్పుడు ఆదేశాన్ని ఏవిధంగా జారీచేయగలం?'' అని ఆయన ప్రశ్నించారు.

మంత్రివర్గంనుంచి వైదొలగాలని పార్టీ సమావేశంలో కానవచ్చిన ఏకాభిప్రాయం గురించి మాత్రమే ముఖ్యమంత్రికి తెలియచేయుడం జరిగిందని, లాంఛనప్రాయంగా ఒకనిర్ణయాన్నిసోమవారంనాడు పార్టీసమావేశంలో గైకొనగలమనిఆయనవెల్లడించారు.

సింగపూర్ నూతన అధ్యక్షుని పదవీస్వీకారం

సింగపూర్, జనవరి 2: సింగపూర్ నూతన అధ్యక్షుడు డాక్టర్ బెంజమిన్ షియరెస్ (63) ప్రభుత్వ భవనంలో నేడు పదవీప్రమాణం స్వీకరించారు.

ఈజిప్టు విమానం కూలి 26 మంది దుర్మరణం

ట్రిపోలీవద్ద దుర్ఘటన

కయిరో, జనవరి 2: అరబ్ రిపబ్లిక్‌కు చెందిన విమానం ఒకటి ట్రిపోలీ విమానాశ్రయంలో దిగడానికి ఐదునిముషాల ముందుగా కూలిపోయిందని, అందులోని 26 మంది మరణించి వుండవచ్చునని కయిరో విమానాశ్రయం అధికారులు నేడిక్కడ తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ కామెట్ విమానం ట్రిపోలీ మీదుగా అల్జీర్స్ కయిరోల మధ్య ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

వైస్-ఛాన్సలర్ హత్యకు నిరసనగా హర్తాళ్

కలకత్తా, జనవరి 2: వైస్ — ఛాన్సలర్ డాక్టర్ గోపాల్ సేన్ హత్యకు నిరసనగా జాదవ్‌పూర్ పోలీసు ఠాణా ప్రాంతాలన్నిటిలో నేడు రాష్ట్రీయ సంగ్రామ సమితి [illegible] హర్తాళ్ జరిగింది.

ఇంకా ఎత్తు పెరుగుతున్న హిమాలయ పర్వతాలు!

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2 : ప్రపంచంలో కెల్లా అత్యున్నత పర్వత శ్రేణులైన హిమాలయాలు రోజు రోజుకు ఇంకా ఎత్తు పెరుగుతున్నాయుట ! ''అంబరచుంబి శిరస్''... అన్నట్టు హిమాలయాలు స్వర్గాలు మెరిసే నీలాల గగనాల అంచులను స్పృశిస్తాయేమో !

ఇక్కడ జాతీయ భూ భౌతిక శాస్త్ర పరిశోధనా సంస్థ వద్ద అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు గల మహా విజ్ఞాన సంపన్నులు అయిన శాస్త్రజ్ఞుల సమావేశంలో ఈ విచిత్ర విషయం వెల్లడయింది. 'ఖండాల మంద గమనం' సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ఆమోదించారు. ఈ సిద్ధాంతాన్ని బట్టి హిమాలయ పర్వతాలు ఇంకా ఔన్నత్యానికి ఎగబ్రాకుతున్నట్లు వారు కనుగొన్నారు.

నాలుగు రోజులనుండి భూ మండలం పైపొర ప్రాజెక్టు' పై జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల గోష్ఠి కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఈ గోష్ఠికి బ్రిటన్ ప్రతినిధిగా వచ్చిన డాక్టర్ డి. మెకంజా విలేఖరులతో ఇష్టాగోష్ఠి జరుపుతూ, అనేక కోట్ల సంవత్సరాలనుండి ఉత్తరం వైపు జరుగుతున్న భారత ఉపఖండం ఇప్పటికీ ఇంకా కదులుతూనే ఉన్నదని తెలిపారు. ఆసియా ఖండంలో భారత ఉపఖండం ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. అప్పుడు ఉత్పన్నమైన వత్తిడి యింకా వుండడం వల్ల హిమాలయాలు యుగాలుగా ఎత్తు పెరుగుతూనే వున్నాయని ఆయన వివరించారు.

భూగర్భ భౌతిక శాస్త్రం, ఇతర (మిగతా 2 వ పేజీలో)

ఢిల్లీలో మధ్యంతర ఎన్నికల కోలాహలం ప్రారంభం: వివిధ పార్టీల వ్యూహాలు!

న్యూఢిల్లీ, జనవరి2: భారత రాజధాని నగరంలో ఇపుడు ఏ గోడలమీదచూచినా పోస్టర్లు ప్రత్యక్షం అవుతున్నవి.

వీధులలో నినాదాలు ప్రతిధ్వనిస్తున్నవి. కొన్ని చోట్ల బహిరంగ సభలు, సమావేశాలు కూడా జరుగుతున్నవి.

ఇదంతా కూడా లోక్‌సభకు మధ్యంతర ఎన్నికల సందర్భంగా దేశానికంతకూ కేంద్రమైన ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభమైన ఎన్నికల కోలాహలానికి చిహ్నం.

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని 18 లక్షల మంది ఓటర్లు లోక్ సభకు ఏడుగురు సభ్యులను ఎను కోవలసి వుంది.

ఈ ఎన్నికల 'యుద్ధరంగంలో' ఢిల్లీ మెట్రో పాలిటన్ కౌన్సిల్, మునిసిపల్ కార్పొరేషన్‌లలో అధికార పక్షమైన జనసంఘ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీలు కనుపిస్తున్నవి.

ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ తరపున పోటీ చేయగల అభ్యర్థుల జాబితాలో సమాచారశాఖ స్టేట్ మంత్రి శ్రీ ఐ. కె. గుజ్రాల్, న్యూఢిల్లీ మునిసిపల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమారి సురేందర్‌సైని, మెట్రోపాలిటన్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు శ్రీ శివచరణ్ గుప్తా, మాజీ యం. పి. శ్రీమతి సుభద్రా జోషి, 'యంగ్‌టర్క్' శ్రీ శశిభూషణ్, ఢిల్లీ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. కె. యల్. భగత్ వున్నారు.

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ రాధారమణ్, మాజీ మేయరు శ్రీ మీర్ ముష్తాక్ అహమ్మద్ ఈ రంగంలో ప్రవేశించడానికి అంత సుముఖంగా కనుపించడం లేదు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించవలసిన అభ్యర్థుల జాబితాను రూపొందించడానికి పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ జనవరి 3న ఇక్కడ సమావేశం కానున్నది.

స్థానికంగా ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్ల ఈసమస్యపై ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్‌రామ్‌లు నిర్ణయించిన తర్వాతనేసాధ్యం కాగలవు.

రద్దు అయిన లోక్‌సభలో ఆరు స్థానాలు గల జనసంఘంపై గట్టి దెబ్బతీసి దానికి ఉద్వాసన చెప్పడం తమ పార్టీ ఆశయమని ఢిల్లీ పి. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీభగత్ అన్నారు.

(మిగతా 3వ పేజీలో)

నేడే పాత కాంగ్రెస్, జనసంఘ్, స్వతంత్ర త్రిపక్ష కూటమి అవతరణ

లాంఛనప్రాయంగా సంయుక్త ప్రకటన విడుదల చేయడానికి నిర్ణయం : క్రాంతిదళ్‌ను ఒప్పించడానికి తీవ్ర కృషి

'న్యూఢిల్లీ, జనవరి 2: రానున్న మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసును సమైక్యంగా ప్రతిఘటించి ఓడించే లక్ష్యంతో పాతకాంగ్రెస్, జనసంఘ, స్వతంత్ర పార్టీల త్రిపక్ష కూటమి రేపు లాంఛన ప్రాయంగా అవతరిస్తుంది.

ఈ కూటమి ఏర్పాటుకు సంబంధించిన సంయుక్త ప్రకటన రేపు సాయంత్రం విడుదల అవుతుందని పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప, జనసంఘ అధ్యక్షుడు శ్రీ ఎ.బి. వాజపాయీ నేడిక్కడ వేర్వేరుగా విలేఖరుల గోష్ఠిలో ప్రకటించారు.

అయితే ఎస్.ఎస్.పి., భారతీయ క్రాంతిదళ్ వంటి సిద్ధాంత సామ్యం కల యితర పార్టీలు కూడా ఈ కూటమిలో చేరే వీలున్నది.

బి.కె.డి. జాతీయ కార్యవర్గం రెండు రోజుల పాటు చర్చలు జరిపినప్పటికీ పాత కాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘ కూటమిలో చేరే విషయమై ఒక నిర్ణయం తీసుకోలేక పోయింది.

బి.కె.డి. కార్యవర్గం తిరిగి సోమవారంనాడు యిక్కడ సమావేశం కానున్నది. నేడు జరిపిన చర్చల వివరాలను వెల్లడించడానికి శ్రీ చరణ్‌సింగ్ నిరాకరించారు. అయితే, త్రిపక్ష కూటమిలో చేరవలసిందిగా శ్రీ నిజలింగప్ప నిన్న స్వయంగా శ్రీ చరణ్‌సింగ్‌కు చేసిన సూచనను కూడా బి.కె.డి. జాతీయ కార్యవర్గం నేడు పరిశీలించినట్లు తెలుస్తున్నది.

భారతీయ క్రాంతిదళ్ తన నిర్ణయాన్ని త్రిపక్ష కూటమికి సోమవారంనాడు తెలియచేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి నేడు ప్రకటించారు.

బి.కె.డి. తన నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్ల పాత కాంగ్రెసు, జనసంఘ, స్వతంత్ర త్రిపక్ష కూటమి అవతరణ కూడా మరొక రోజు పాటు వాయిదా పడవచ్చునని అభిజ్ఞ వర్గాల వారు భావిస్తున్నారు.

అయితే, బి.కె.డి. నాయకుడు ఈ కూటమిలో చేరడానికి అంగీకరించరని బి.కె.డి. వర్గాలవారు చెబుతున్నారు. కాని బి.కె.డి. ఉత్తరప్రదేశ్‌లో పాతకాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘ పార్టీలతో స్థానికంగా ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవచ్చు.

క్రొత్త కాంగ్రెసును ఓడించే ఏకైక లక్ష్యంతో తాము ఏర్పాటు చేసిన కూటమిలో చేరడానికి శ్రీ చరణ్‌సింగ్‌ను ఒప్పించడానికి పాత కాంగ్రెసు, జనసంఘ నాయకులు నేటి రాత్రి కూడా కృషి చేశారు.

సోమవారం బి.కె.డి. నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 2 : ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తు విషయమై భారతీయ క్రాంతిదళ్ జాతీయ కార్యవర్గం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. రెండు రోజులపాటు చర్చ అనంతరం కార్యవర్గం ఈ అభిప్రాయానికి వచ్చింది. కార్యవర్గం తిరిగిఇక్కడ సోమవారం సమావేశమై ఎన్నికల పొత్తుపై తుది నిర్ణయం చేస్తుంది.

నిన్న ఒక సభలో క్రాంతిదళ్ అధ్యక్షుడు శ్రీ చరణ్‌సింగ్‌కు పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప ఈ ఎన్నికల ప్రతిపాదన చేశారు.

కార్యవర్గం నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి శ్రీ నిజలింగప్పకు తెలియజేస్తారని శ్రీ చరణ్‌సింగ్ విలేఖరులతో అన్నారు.

తెలంగాణా ప్రజలమనోవాంఛను ప్రధాని అవగాహన చేసుకొన్నారు

ఢిల్లీలో ఏ విధమైన ప్రతిపాదనలను తాను అంగీకరించలేదని హైదరాబాద్ తిరిగిరాగానే డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, జనవరి 2 : తెలంగాణా సమస్యకు లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ప్రధాని తనకు సూచించారని, వాటిని నేటి సాయంత్రం ప్రజా సమితి కార్యవర్గం ముందుంచగలనని తెలంగాణా ప్రజా సమితి చైర్మన్ డాక్టర్ ఎం. చెన్నారెడ్డి నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి రాగానే పత్రికలవారికి వెల్లడించారు.

తెలంగాణా సమస్యపై లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలపై డాక్టర్ చెన్నారెడ్డి ఢిల్లీలో ప్రధానితో చర్చలు జరిపారు.

అవసరమయ్యే పక్షంలో ఈ విషయమై తుదినిర్ణయంగైకొనడానికి ప్రజాసమితి సర్వసభ్య కౌన్సిల్ సమావేశాన్ని తాను ఏర్పాటు చేయగలనని డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు.

ప్రధాని సూచించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనల గురించి వెల్లడించవలసిందిగా పత్రికలవారు కోరగా, అందుకు శ్రీ చెన్నారెడ్డి నిరాకరించారు. ఈ దశలో తాను ప్రధానితో జరిపిన చర్చల వివరాలను ప్రధాని సూచించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను వెల్లడి చేయజాలనని ముందుగా వాటిని ప్రజా సమితి కార్యవర్గానికి నివేదించవలసి ఉన్నదని డాక్టర్ చెన్నారెడ్డి వివరించారు.

ఢిల్లీలో చర్చలు జరిపిన సమయంలో ప్రధాని సూచించిన ఏ ప్రతిపాదనపైన అయినా తాను ఎట్టి హామీనీ ఇవ్వలేదని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణాలో 14 పార్లమెంటరీ స్థానాలకు కొత్త కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను నిలబెట్టరాదని, వాటికి ఎన్నికలలో పోటీచేసే బాధ్యతను తెలంగాణా ప్రజా సమితికే వదలి వేయాలని తాను ప్రధానికి సూచించినట్లు ఆయన తెలియజేశారు. అంతేకాదు, ఈ లోగా తెలంగాణా సమస్యకు ఏమైనా పరిష్కారం లభిస్తే దానిని పరిశీలించగలననికూడా ప్రధానికి తాను స్పష్టంచేసినట్లు డాక్టర్‌చెన్నారెడ్డి వెల్లడించారు.

అయితే, తన ప్రతిపాదనను ప్రధాని అంగీకరించలేదని, తెలంగాణాలో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలకు కొత్త కాంగ్రెసు టిక్కెట్లపై మాత్రమే పోటీ చేయాలని, ఈ లోగా తెలంగాణా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనవచ్చునని ప్రధాని చెప్పినట్లు డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.

తెలంగాణా ప్రాంతంలో ఎన్నికల ప్రధానాంశంగా ప్రత్యేకతెలంగాణా రాష్ట్ర వాంఛను పరిగణించాలి. లేదా, తెలంగాణా ప్రాంతంలోని రెండు ఉప ఎన్నికల ప్రాముఖ్యాన్ని అంగీకరించాలని డాక్టర్ చెన్నారెడ్డి పట్టుబట్టగా, తెలంగాణా ప్రజల మనోభావాలను తెలుసుకొనడానికి తిరిగి విశదీకరణ అవసరం లేదని ప్రజల మనోభావాలను తాను అవగాహన చేసుకున్నానని ప్రధాని చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే తెలంగాణా ప్రజల మనోవాంఛను తీర్చడానికి ''ఇతర పద్ధతులు''వున్నవని, ప్రధాని సూచించినట్లు తెలుస్తున్నది. ఈ దశలోనే కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను డాక్టర్ చెన్నారెడ్డికి ప్రధాని సూచించినట్లు తెలుస్తున్నది.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయడం కాకుండా, ప్రధాని సూచించిన యితర ప్రతిపాదనలను మీరారు వెంటనే తిరస్కరించిన దృష్ట్యా, సమితి కోర్కెకు 'స్వస్తి' చెప్పడానికి మీరారు సిద్ధంగా వున్నట్లు స్పష్టం కావడం లేదా ?'' అని పత్రికలవారు డాక్టర్ చెన్నారెడ్డిని ప్రశ్నించారు.

అయితే, ఏ ప్రతిపాదనపైనా అయినా, తాను నిర్దిష్టంగా ఎట్టి హామీ నివ్వలేదని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రతిపాదనపై తాను వ్యక్తిగతంగా నిర్ణయించడం కంటే వాటిని వివిధ స్థాయిలలో ప్రజాసమితి ముందుంచడం యుక్తంగా వుండగలదని, తుది నిర్ణయం సమితికే వదిలి వేయాలని తాను భావించడం జరిగిందని డాక్టర్ చెన్నారెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లోతెలంగాణాసమస్యపై తాను బేరసారాలుసాగిస్తున్నట్లు ఢిల్లీ చర్చలపై వినవస్తున్న విమర్శలవిషయమై డాక్టర్‌చెన్నారెడ్డి ప్రస్తావించి ''అట్టి విమర్శలు, వ్యాఖ్యలు, సమస్యను సక్రమంగా అవగాహన చేసుకొనకుండా చేస్తున్నట్టివే. నేను ఏ విధమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను అంగీకరించ లేదు. సమితి ఈ విధమైన విమర్శలకు లోగడ తట్టుకుని నిలబడ గలిగింది. అప్పుడు కూడా అదే జరుగగలదు'' అని స్పష్టం చేశారు.

పరీక్షల విధాన సంస్కరణకు ఉస్మానియాయూనివర్సిటి పరిశీలన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2 : ప్రస్తుత పరీక్షల విధానాన్ని సంస్కరించడానికి ఉస్మానియా యూనివర్సిటీ కృషి ప్రారంభించింది.

యూనివర్సిటీ విద్యా విషయాల మండలి నేడు జరిపిన ప్రత్యేక సమావేశంలో పి. యు. సి., బి. ఎ., బి. ఎస్. సి., బి. కాం., తరగతులకు సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యా బోధన పరీక్షల విధానంలో వున్న తీవ్రమైన పొరపాట్లను పరిశీలించింది. ఈ సమావేశానికి వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ లోటుపాట్లను సరిదిద్దే నిమిత్తం చర్యలను సూచించడానికి గాను మూడు కమిటీలను నియమించారు.

మొదటి కమిటీ పరీక్షల విధానానికి సంబంధించిన సంస్కరణలను గురించి పరిశీలిస్తుంది. రెండవ కమిటీ ప్రత్యేక శిక్షణ కార్యకలాపాల నిర్వహణకు పరిశీలిస్తుంది. మూడవ కమిటీ బోధనా పద్ధతులు, శిక్షణ కార్యక్రమాన్ని గురించి పరిశీలన జరుపుతుంది.

ఈ కమిటీలు 15 రోజులలో తమ నివేదికలను అందజేస్తాయి. వీటిని ఈ నెల 21న జరిగే విద్యా విషయాల మండలి సమావేశం ముందు ఉంచుతారు. ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని శ్రీ పి. వి. రాజగోపాల్ ప్రతిపాదించగా, శ్రీ లక్ష్మీనారాయణ బలపరిచారు.

సమావేశానికి డి. పి. ఐ. శ్రీ బి. ప్రతాపరెడ్డి హాజరైనారు

ఎన్నికల నిధి సేకరణకై కొత్తకాంగ్రెస్‌చే సావెనీర విడుదల

న్యూఢిల్లీ, జనవరి 2 : రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నిధులను సేకరించడానికై కొత్త కాంగ్రెసుకు చెందిన అన్ని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీలు సావెనీర్‌లను వెలువరించనున్నవి.

ఎన్నికలకు నిధులకోసం సామాన్య ప్రజానీకాన్ని తమపార్టీ అభ్యర్థించగలదని కొత్తకాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్‌రామ్ చెప్పారు.

పట్నాయక్ రాజీనామాకు గవర్నరు ఆమోదం

భువనేశ్వర్, జనవరి 2 : ఒరిస్సా మంత్రివర్గ ప్రభుత్వంలోని విద్యామంత్రి శ్రీ బనమాలి పట్నాయక్ రాజీనామాను గవర్నర్ శ్రీ ఎస్. ఎస్. అన్సారీ ఆమోదించినట్లు రాజభవన్ నుంచి వెలువడిన పత్రికా ప్రకటన వల్ల తెలిసింది. ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ గవర్నర్ ఆమోదానికై రాజీనామా లేఖను నిన్న సాయంత్రం సమర్పించారు.

గవర్నర్ విద్యాశాఖను ముఖ్యమంత్రికి కేటాయించారు.

ఇంజనీర్లకు ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలు

ప్రతిజిల్లాలో ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిశ్చయించినట్లు మంత్రి శ్రీ వెంకన్న వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2 : ఇంజనీర్లు, మొదలైన సాంకేతిక నిపుణులకై ప్రతిజిల్లాలోను ప్రత్యేకంగా ప్రభుత్వ సహాయం లభించే పారిశ్రామిక వాడలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించిందని లఘు పరిశ్రమల మంత్రి శ్రీ జి. సి. వెంకన్న నేడు వెల్లడించారు.

యువ ఇంజనీర్ల కొరకు లఘు పరిశ్రమల సంస్థ నాలుగు మాసాలపాటు నిర్వహించిన పారిశ్రామిక శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో శ్రీ వెంకన్న ప్రసంగిస్తూ, ఈ శిబిరంలో శిక్షణ పొందిన ఇంజనీర్లు స్వయంగా పరిశ్రమలు స్థాపించి, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని ఉద్బోధించారు. ఇంజనీర్లు ఈ విధంగా చేస్తే వారిలోని నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు.

రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలకు ప్రత్యేకంగా లఘు పరిశ్రమలకై సాంకేతిక విభాగాలు త్వరలో ఏర్పాటు అవుతాయని శ్రీ వెంకన్న చెప్పారు.

లఘుపరిశ్రమల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు శ్రీ మాధవరెడ్డి ప్రసంగిస్తూ, ఇంజనీర్లు స్థాపించిన పరిశ్రమలలో ఉత్పత్తి అయిన సరుకులకు తమసంస్థ ప్రత్యేకంగా ఒక మార్కెటింగ్ విభాగం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీ నరేంద్ర లూథర్ ప్రసంగిస్తూ, విద్యావంతులలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించ వలసిన అవసరం ఉన్నదని చెప్పారు.

లోక్‌సభకు శ్రీ నరహరి పోటీ

గుంటూరు, జనవరి 2 : లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో గుంటూరు నియోజక వర్గంనుంచి తాను పోటీ చేయునున్నట్లుగా శ్రీ గుత్తికొండ నరహరి ఒక పత్రికా ప్రకటన చేశారు.

తమిళనాడులో ఎన్నికలు తప్పవా ?

మద్రాసు, జనవరి 2 : డి. ఎమ్. కె. మంత్రివర్గం నేడు అతి ప్రధానమైన మూడు నిర్ణయాలు తీసుకోవడంవల్ల, మూడు, నాలుగు రోజులలోనే తమిళనాడు శాసనసభ రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరుగవచ్చునని వదంతులు వ్యాపించాయి. ఉద్యోగుల వేతనాలను పెంచడానికి నిర్ణయించడంవల్లనే ప్రభుత్వానికి అదనంగా 21 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇవికాక మాగాణి భూములపై అయిదు ఎకరాలవరకు శిస్తురద్దుచేయడం, పారిశ్రామిక పెట్టుబడి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయడం వంటి నిర్ణయాలు ఈరోజే జరిగాయి.

పార్లమెంట్‌లోని కొందరు డి. ఎమ్. కె. నాయకులు రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించాలని ఆసక్తి చూపుతున్నారు. [illegible]

ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా ఉన్నందున ఎన్నికలు జరపడం మంచిదని వీరందరు భావిస్తున్నారు.

పాతకాంగ్రెస్, జనసంఘం, స్వతంత్ర పార్టీల త్రిపక్షకూటమి తమయందులో దెబ్బ తీయవచ్చునని భావిస్తున్నారు.

ఎన్నికల విషయమై డి. ఎం. కె. జనరల్ కౌన్సిల్ రేపు తుదినిర్ణయం తీసుకుంటుంది.

తమిళనాడులో వెనుకబడిన ప్రాంతాలు

8 జిల్లాలకు ప్రణాళికా సంఘం గుర్తింపు

మద్రాసు, జనవరి 2 : వెనుకబడిన ప్రాంతాలలో, లఘుపరిశ్రమలు నెలకొల్పడానికై తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసే పథకం వర్తింప జేయడానికి తమిళనాడులో ఎనిమిది జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రణాళికా సంఘం గుర్తించింది.

ఉత్తర ఆర్కాటు, దక్షిణ ఆర్కాటు, తంజావూరు, మధురై, తిరుచినాపల్లి, సేలం, ధర్మపురి, రామనాథపురం జిల్లాలలో లఘుపరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక, ఆర్థిక సహాయ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు మొదలైనవి మూడున్నర శాతం వడ్డీతో తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడుల సంస్థకు రుణాలు మంజూరు చేస్తుంది.

కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వంపై శ్రీ చెన్నారెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, జనవరి 2 : తెలంగాణా ప్రజాసమితి ఇప్పటికి ఇంకా ఒక రాజకీయ పార్టీ కాలేదని డాక్టర్ చెన్నారెడ్డి నేడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

ఇప్పటికీ మీరారు కాంగ్రెస్‌పార్టీ సభ్యులు అవునా కాదా అని విలేఖరులు పదే పదే ప్రశ్నించిన సందర్భంలో డాక్టర్ చెన్నారెడ్డి ''అగ్రస్థానంలో ఉన్నవారు కొందరు పార్టీ సభ్యత్వం నుండి నన్ను తొలగించలేదని అంటున్నారు. క్రింద నున్న వారు సభ్యత్వం నుండి తొలగించమని తీర్మానం చేసినమాట నిజమేనన్ని, అయితే, అది అమలు పరచలేదని అంటున్నారు. పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. '' అని సమాధానం ఇచ్చారు.

సమితికి ఒక జీప్ కూడా లేదే, అలాంటప్పుడు 14 పార్లమెంటు స్థానాలకు ఎలా పోటీ చేద్దామని అనుకుంటున్నారు—అని ఒక విలేఖరి ప్రశ్నించగా — ''మాకు ప్రజలున్నారు. మాకు భగవంతుడు అండగా వున్నాడు. '' అని డాక్టర్ చెన్నారెడ్డి సమాధానం చెప్పారు.

మద్రాసు, జనవరి 2: తమిళనాడు గవర్నర్ సర్దార్ ఉజ్జల్‌సింగ్ నవంబరు 25, 26 తేదీలనుంచి వరుసగా ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ, శాసనమండలి [illegible] సమావేశాలను 'ప్రోరోగ్' చేశారు.

సాధారణనామ సంవత్సర
పుష్యశుద్ధ సప్తమి
1971 జనవరి 3. ఆదివారం
సప్తమి రా 2-40 వరకు
పూర్వాభాద్ర వ 10.5 వరకు
వర్జ్యం సా 6-58 ను 8-20 వరకు

ప్రాణమయ భూమికయందే సంచారం

అత్యధిక సంఖ్యాకులు నేడులో ప్రాణమయ భూమికయందే సెల్లినా సంచరిస్తూ వుంటారు. ఏలనంటే, అది అన్నమయ భూమిక కన్నా ఎంతో సన్నిహితమై, వసించుట కత్యంత సుసిరంగా వుంటుంది. అటనుండి ఉన్నతభూమికలలోకెన్నైనా వెళ్లినా, అచట ఉండేది అత్యల్పకాలమే. అంటికెళ్లిన సంగతి ఎన్నైనా ఉండదు.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ
1971 జనవరి 3 ఆదివారం

ఒరిస్సా పరిణామాలు

ఒరిస్సా మంత్రివర్గం ఇక ఏ క్షణంలో అయినా పడిపోవచ్చును. ఆరు మాసాలుగా కొత్త కాంగ్రెసు నాయకులు రాష్ట్రంలోని స్వతంత్ర-జన కాంగ్రెసు సంకీర్ణ మంత్రి వర్గాన్ని పడగొట్టడానికి జన కాంగ్రెసు నాయకులతో మంతనాలు జరుపుతూ వున్నారు. డాక్టర్ హరే కృష్ణమహతాబ్ మొదట కొత్త కాంగ్రెసు నాయకులతో చేరి సింగ్ దేవ్ మంత్రివర్గాన్ని పడగొట్టాలని ఆలోచన చేశారుగాని, తరువాత ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. ఒరిస్సా శాసనసభలోని కొత్త కాంగ్రెసు పక్షంలో ఏర్పడిన చీలికల ఫలితంగా కొత్త కాంగ్రెసు అధిష్ఠాన వర్గం కూడా మంత్రి వర్గాన్ని పడగొట్టడానికి అంతగట్టి ప్రయత్నం చేయలేదు.

ప్రధానమంత్రి లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిపించాలని నిర్ణయించడంతో ఒరిస్సా జన కాంగ్రెసు నాయకులు కొత్త కాంగ్రెసుతో కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు కన్పిస్తుంది. స్వతంత్ర పార్టీతోవుండి మంత్రివర్గంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం, ఎన్నికలలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడం, పోటీ చేయడం సాధ్యం గాదు. అయితే మంత్రివర్గం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగానే స్వతంత్ర పార్టీ నాయకులతో చర్చించవలసిన నైతిక బాధ్యత జన కాంగ్రెసు నాయకులకు వుంది. వారు ఆ బాధ్యతను నిర్వర్తించలేదు.

ఉత్తరప్రదేశ్‌లో కొత్త కాంగ్రెసు నాయకులు హఠాత్తుగా చరణ్‌సింగ్ మంత్రివర్గానికి మద్దతును ఉపసంహరించిన రీతిగా ఒరిస్సా జన కాంగ్రెసు నాయకులు సింగ్ దేవ్ మంత్రి వర్గానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఉపముఖ్యమంత్రి శ్రీ పవిత్ర మోహన్ ప్రధాన్ ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిపి రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలను జరిపించాలని సూచించినట్లు కన్పిస్తుంది. జన కాంగ్రెసు మద్దతు ఉపసంహరణతో సింగ్‌దేవ్ మంత్రివర్గం రాష్ట్ర శాసనసభలో మెజారిటీ కోల్పోయినా రాష్ట్ర శాసనసభలోని ఇతర పక్షాలు మధ్యంతర ఎన్నికలకు సుముఖంగా లేకపోతే స్వతంత్ర పార్టీ నాయకుడు ప్రత్యామ్నాయ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం వుంది. అయితే స్వతంత్ర పార్టీ నాయకులుకూడా రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరగాలనే అభిప్రాయ పడుతున్నారు గనుక జన కాంగ్రెసు వైఖరివల్ల సింగ్ దేవ్ నాయకత్వానికి చిక్కులేమీ ఏర్పడక పోవచ్చును.

వెంటనే రాష్ట్ర శాసనసభను రద్దుచేసే పక్షంలో రాష్ట్రపతి పాలనను విధించవలసి వస్తుంది. ఎన్నికలు జరిగే సమయంలో సింగ్‌దేవ్ అధికారంలో వుండరాదన్న భావంతోనే జన కాంగ్రెసు నాయకులు మంత్రివర్గం నుంచి వైదొలిగారు. బిజూ పట్నాయక్ ప్రకటనను బట్టి ఉత్కళ్ కాంగ్రెసుకూడా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరగాలని కోరుతూ వున్నట్లు స్పష్టమౌతుంది. ప్రజాసోషలిస్టు పార్టీ మాత్రం రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగవలసిన అవసరం లేదని అభిప్రాయ పడుతున్నది. జన కాంగ్రెసు మద్దతు ఉపసంహరణ అనంతరం, రాష్ట్ర విధాన సభలోని ప్రధాన పక్షాలు ఏవీ ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటునకు అంత సుముఖంగా లేనందున సింగ్‌దేవ్ రాజీనామా ఇవ్వక తప్పదు.

ఒరిస్సాలో డాక్టర్ మహతాబ్ జన కాంగ్రెసు కొత్త కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాటు చేసుకుంటుంది. ఆ కారణంగానే మంత్రివర్గం నుంచి వైదొలగడానికి నిర్ణయించుకుంది. రాష్ట్ర శాసనసభకు కూడా మధ్యంతర ఎన్నికలు జరిగే సందర్భంలో ఒరిస్సా రాజకీయాలలో తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చును. బిజూ పట్నాయక్ ఉత్కళ్ కాంగ్రెసు ఇతర పక్షాలతో చేరి రాష్ట్రానికి సంబంధించి ఐక్య సంఘటన ఏర్పాటునకు కృషిచేయవచ్చును. వచ్చేవారంలోనే ఒరిస్సా మంత్రివర్గ భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించడానికే ప్రయత్నించవచ్చును. తప్పనిసరి అయినా, పొందికవిత్తగ్గ పరిణామమే ఇది.

కైతాల్ నియోజక వర్గంనుంచి శ్రీ నందా పోటీచేసే సూచన

షహాబాద్, జనవరి 2: కొత్త కాంగ్రెసు అధిష్ఠాన వర్గం, ఆ ప్రాంతం ప్రజలు అంగీకరించే పక్షంలో కైతాల్ పార్లమెంటరీనియోజకవర్గం నుంచి తాను మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయగలనని కేంద్ర రైల్వేమంత్రి శ్రీ జి. ఎల్. నందా బుధవారం నాడు ఇక్కడ ఒక బహిరంగసభలో వెల్లడించారు.

గుజరాత్‌లోని సబర్‌కాంతా నియోజకవర్గ ప్రజలు తనను మూడు సార్లు గెలిపించారని, ఈ పర్యాయం కూడా అక్కడ నుంచే పోటీ చేయవలసిందిగా ఆ నియోజకవర్గ ప్రజలు తనను ఆహ్వానించారని, అయితేదూరప్రాంతములోని ఢిల్లీలో వుంటూ ఆ నియోజకవర్గ ప్రజలకు సేవచేసే అవకాశం తనకు వుండదని తాను అభిప్రాయ పడిన దృష్ట్యా, తాను సుముఖంగా లేనని శ్రీ నందా వివరించారు.

మహారాష్ట్రలో కన్నడ సినిమా ప్రదర్శనలపై శివసేన నిషేధం

బొంబాయి, జనవరి 2: బొంబాయితోను, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలోను కన్నడ సినిమాలను ప్రదర్శించడంపై శివసేన "నిషేధం" విధించింది.

మహారాష్ట్ర—మైసూరు సరిహద్దు వివాదంపై ఇటీవల కల్లోలం చెలరేగిన దృష్ట్యా హుబ్లీ, ధార్వార్‌లో మరాటీ సినిమాలను ప్రదర్శించడం లేదని, ఈ కారణంగానే కన్నడ సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించాలనితాము నిర్ణయించామని శివసేన సినిమా విభాగం నాయకుడు శ్రీ జి. ఎ. షర్కి విన్న ప్రకటించారు.

హుబ్లీ, ధార్వార్‌లలో మరాటీ సినిమాలను ప్రదర్శించే వరకు, మహారాష్ట్రలో కన్నడ ఫిల్ములను ప్రదర్శించడం నిలిపి వేయాలని తాము నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెప్పారు.

మంగుళూరునుంచి శ్రీ లోబో ప్రభు తిరిగి లోక్‌సభకు పోటీ

మంగుళూరు, జనవరి 2: స్వతంత్రపార్టీ నాయకుడు, రద్దు చేయ బడిన లోక్‌సభలో సభ్యుడు అయిన శ్రీ జె. ఎమ్. లోబో ప్రభు తన స్వంత నియోజకవర్గమైన ఉత్తరమంగుళూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.

తన అభ్యర్థిత్వాన్ని తమ పార్టీ-ఇప్పటికే ఆమోదించినట్లు శ్రీ లోబో ప్రభు విన్న పత్రికల వారికి తెలియ జేశారు.

నిరుద్యోగులకు జాతీయ ఉపాధి నిధి
శ్రీ నాథ్‌పాయ్ ప్రతిపాదన

రావ్‌సాహెబ్ పట్వర్ధన్‌నగర్, జనవరి 2: నిరుద్యోగులకు తోడ్పడే నిమిత్తం 'జాతీయ ఉపాధినిధి'ని ఏర్పాటు చేయాలని పి. ఎస్. పి. జాతీయ కార్యవర్గం సభ్యుడు శ్రీ నాథపాయ్ ప్రతిపాదించారు.

నెలకు రు. 500లకు పైగా జీతం పొందే వ్యక్తుల నుంచి కొద్ది శాతం మేరకు డబ్బును స్వీకరించడం ద్వారా ఆ విధంగా 'జాతీయ ఉపాధి నిధి'ని ఏర్పాటు చేసి, ఉద్యోగాలు లేని లక్షలాదిమందికి ఉపాధి కల్పనకు తోడ్పడ వచ్చునని శ్రీ నాథ్‌పాయ్ విన్న రాత్రి పార్టీ జాతీయ మహాసభలో ప్రసంగిస్తూ వివరించారు.

బ్రిటన్‌లో రెండు ప్రముఖ పత్రికలలో సమ్మె

న్యూఢిల్లీ, జనవరి 2: బ్రిటన్‌లో పత్రికలకు కేంద్రమైన ఫ్లీట్ స్ట్రీట్‌లో విన్న నూతన సంవత్సరం రెండు ప్రముఖ పత్రికలు—డి డైలీ మిర్రర్, డి సన్—సమ్మెతో ప్రారంభమైనట్లు బి.బి.సి. ప్రకటించింది.

కొత్త వేతనాల ఒప్పందంలో ఇతరకార్మికులకు సంబంధించిన చర్చలను విరోధించే నిబంధనకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నది.

కుమారి గాయత్రి వీణ కచేరి

కుమారి గాయత్రి పన్నెండేళ్ల బాలిక. చిత్ర సంగీత దర్శకుడు శ్రీ అశ్వత్థామ, ఆకాశవాణి వీణా విదుషీమణి శ్రీమతి కమలా అశ్వత్థామల కుమార్తె. మ్యూజిక్ అకాడెమీలో ఆమె వీణ కచేరీ రెండుగంటలసేపు చేసి, అశేషంగా వచ్చిన జనాన్ని ముక్కుమీద వేలేయించింది.

స్వరజతులు, వర్ణాలు చివరికి కీర్తనలు కంఠతా పెట్టించి పిల్లలచేత వాయింపించవచ్చు. కష్టపడి చిన్న రాగాలైనా అలానే నేర్పవచ్చు. కాని అరగంటసేపు రాగం, పావుగంటసేపు తానం — అఖండమైన స్వయం ప్రతిభ లేనిదే — నేర్పటం అసాధ్యం.

శుద్ధ ధన్యాసిలో గాయత్రి రాగం ఆలపించిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 'ముక్కున పట్టిన విద్య కాదిది — వాణి ముఖతా వచ్చింది' — అని. ఆ తరువాత వాయించిన తానం ఆ వయసువాళ్లేకాదు, యేవయసు వాళ్లు వాయించినా మెచ్చుకొనదగినట్టుగా వుండటం యింకా చెప్పుకోదగిన విశేషం. "హిమగిరి తనయే" కీర్తన వాయిస్తూ చూపిన మెళకువలు 'ప్రాడిజీ'లకే సిద్ధ్యం.

అంత పాటేదే దానికి ముందు వాయించిన తోడిరాగం త్యాగరాజ కీర్తన "బృందావనలోల"కు ఆలాపన చేసినపుడు అందులో శాస్త్రవిహితమైన బరువూ, శాస్త్ర సమ్మతమైన వూహాకల్పనా, వినిపించాయి. ఈ రెండు అంశాలలో యెక్కడా ధ్వనితో సంగీతానికి గ్రహణం పట్టించకుండా అతి జాగ్రత్తగా మధురై శ్రీనివాసన్ మృదంగం వాయించారు.

చివరికి పున్నాగవరాళిలో "కరుణను" అన్న అశ్వత్థామ సాహిత్యం వాయించి పాములవాడి పాటకు నాగులా శ్రోతల తలలూయించి ఆ రాగంలోని సొక్కువాన్ని, సర్వలాస్య విన్యాసాన్ని తోడించి, ఆగున ధనశ్రీ రాగంలోలాల్గుడి స్వాతితిరునాళ్ సాహిత్యానికి కూర్చిన తిల్లానా వినిపించి, గాయత్రి కచేరీ దిగ్విజయంగా ముగించింది.

లక్ష్మి విశ్వనాథం భరతనాట్యం

తమిళసంఘానికి లక్ష్మి విశ్వనాథన్ చేసిన భరతనాట్య ప్రదర్శన ఛాందస సుగుణాలతో ఆతరగతి నృత్యప్రియులను మనసారా మెప్పించింది. ఆమె గురువు కాంచీపురం యెల్లప్ప ఒక పద్ధతి భరతనాట్యానికి నిధి. ఈ సంపదలో చాలభాగాన్ని తన నృత్యానికి అలంకరణలుగా సిద్ధింప జేసుకొన్నది లక్ష్మి.

అలరిప్పు అంటే విప్పారుట అని ఒక అర్థం. ప్రతి భరతనాట్య ప్రదర్శనలోను ఆదిన యీ అంశం చేయటానికి కారణం, శరీరంలోని అంగాంగాలు ఒసులుబాటు అవుతాయని. దీనికి తావివ్వకుండా మరీ చౌకంగా వున్నది లక్ష్మిచేసిన అలరిప్పు. చేసేవారికే కాకుండా చూసేవారిని కూడా రాబోయే క్లిష్టతర నాట్యాలకు సంసిద్ధులను కావించవలసిన ప్రయత్నంలో విఫలమైనదీ అంశం.

తరువాత జతిస్వరం చేసి, ఆ తరువాత ఒక స్వరజతిని వర్ణంలాగ చేసింది. ఒన్నయా పిళ్లై రచించిన యీ హుసేని స్వరజతి 'ఏమాయలాడిరా' దానిని వర్ణమన్నంలాగా చేయడం ఆచారమే. ఇందులో జతులు వివిధ తాళగతులలో జటిలంగా వున్నా,వాటికి యేర్పరచబడిన నృత్తంలో ఒకేవాడిరి కదలికలు వుండటంవలన అంతగా రాణించలేదు. సాహిత్యానికి అభినయం చేయటంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆ నాట్య విభాగంలో తాను యెన్నదగినదాన్నని లక్ష్మి బుజువు చేసికొన్నది. లక్ష్మి చెల్లెలైన కుమారి చారుమతి (ప్రసిద్ధ గాయకి ఎం. ఎల్. వసంత కుమారి శిష్యురాలు) పై వర్ణం అతి మధురంగా పాడింది. వర్ణంలో సాహిత్యాన్ని రాగభావం చెడకుండా, అంత విస్పష్టంగా పాడటం యింతకు ముందెన్నడూ నేను విన లేదు.

తరువాతి అభినయ పదాలలో కూడా భావాన్ని వ్యక్తంచేస్తూ ఆమె పాడిన విధానం నాట్యం మరి కొందరికి అందుబాటులోకి తెచ్చింది. 'అడువుక్ పొల్లువాల్' వంటి ప్రౌఢమైన పదానికి అభినయం పట్టటానికి లక్ష్మివయసు చాలలేదు. చివరి రాగమాలికి తిల్లానా యిటు కన్నులకూ, కర్ణాలకూ ఆహ్లాదం కలిగించింది. అయితే లక్ష్మి విశ్వనాథంమరికొంత 'కూర్పె'ని చేస్తే ముందుకు నడకలోని యెగురుట తగ్గిస్తే వర్చు భరతనాట్యానికి మరికొంత దగ్గరై అందరి ప్రశంసా అందుకొన గలిగేది.

— వి. ఎ. కె. రంగారావు.

భారతీయ సంప్రదాయ సంగీత కళావికాసానికి సమష్టి కృషి
మద్రాసుసదస్సులో మైసూరుగవర్నర్ ధర్మవీరవిజ్ఞాపన: శ్రీమతి పట్టమ్మాళ్‌కు 'సంగీతకళానిధి' బిరుదు ప్రదానం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జనవరి 2: సనాతనమైన ఉత్కృష్టత, వైశిష్ట్యంగల మహోజ్జ్వల భారతీయ సంగీతకళ సర్వతోముఖ వికాసానికి ప్రభుత్వం అకాడమీలు, ఇతర ఆసక్తిగల కళాసంస్థలు సమష్టిగా, కృతనిశ్చయంతో కృషి జరపగలవని శ్రీ ధర్మవీరఆశాభావం వ్యక్తంచేశారు.

శుక్రవారం సాయంకాలం మ్యూజిక్ అకాడమీ సదస్సు(చివరిరోజుసభ)కు అధ్యక్షత వహిస్తూ మైసూరు గవర్నర్ పైవిధంగా అన్నారు.

ఈ ఏడాది సంగీత అకాడమీ వార్షిక సభకు అధ్యక్షురాలయిన శ్రీమతి డి.కె. పట్టమ్మాళ్‌కు "సంగీత కళానిధి" బిరుదును, ఫలకాన్ని శ్రీ ధర్మవీర బహూకరించారు.

మృదంగ విద్వాన్ శ్రీ కర్రైకుడిముత్తు అయ్యర్‌కు, గాత్రసంగీత విద్వాన్ శ్రీ మరుతువకుడి రాజగోపాల అయ్యర్‌కు ఆయన ప్రశంసాపత్రాలు బహూకరించారు. సంగీత పోటీలో విజేతలకు ఆయన బహుమతులు, డిప్లొమాలు అందచేశారు.

విద్వాన్ శ్రీ కె.వి. నారాయణ స్వామికి రు 1000 లు బహూకరించారు.

సంగీతకళవికాసానికిప్రజలమనస్సులలోఉన్నత మృదుల భావాలను వెల్లివిరియ చేయుడానికి మ్యూజిక్ అకాడమీ గావించిన కృషిని,సేవను ఆయన శ్లాఘించారు.

అన్ని లలిత కళలలో మానవ ప్రకృతిని, వూహాలను పరిపూర్ణంగా, సమగ్రంగా అభివ్యక్తం చేయగలకళ సంగీతం. శాస్త్రీయగానమైనా, లలిత సంగీతమైనా అది మానవ హృదయాన్ని స్పందింప చేస్తుంది.

కేవలం బాహ్యంగా వినడంచేతను, ఆత్మ సంతృప్తి, ఆనందాలు పొందడంచేత ఈ కళ మానవాళి అందరకు చెందినట్టిది. సంగీతం విశ్వజనీనమైన ఒక విశిష్టకళ. అని శ్రీ ధర్మవీర అన్నారు.

"మానవాళిని ఉత్తేజితుల్ని చేయగల అపూర్వ శక్తి, గుణం సంగీతానికి, ప్రత్యేకించి భారతీయ సంగీతానికి కలదు, వర్ణశుభవాణి మధ్య ఈ కళ ఒక రంగుల హరివిల్లుగా, జిలుగుల వంతెనగా అలరారగలదు. అంటే మానవులలో పాశవిక లక్షణాలను తొలగించి అతనిని దివ్యునిగాతీర్చి దిద్దగల శక్తి సంగీతంలో వుంది" అని ఆయన అన్నారు.

ప్రాచీన భారతీయ శాస్త్రాలు, మత గ్రంథాలలో అర్థాలను పరిశీలించిచూస్తే,సంగీత కళాంతర్గతమయిన నిగూఢ, మార్మిక రహస్యాలుతేట తెల్లమవుతాయి.

భారతీయ సంగీత చరిత్రను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అత్యంత భక్తి నిష్ఠాపరులు, నిరంతర ధ్యాన మగ్నులు అయిన ప్రజల ఆధ్యాత్మిక ప్రజ్ఞావైభవాలు అందులో నిక్షిప్తంఅయినట్లుబహిర్గతవౌతుంది. మానవజీవితాన్ని ప్రక్షాళితంచేసి, ఉదాత్తమైన దివ్యజీవనంగా తీర్చిదిద్దగల మహిమ, మహత్తరశక్తి ఈ ఆధ్యాత్మిక విజ్ఞానానికి కలదు.

ఈ మహనీయ ఆధ్యాత్మిక సంపద గడచిపోయిన శతాబ్దాలలో అనేక సంక్షోభాలను, కాల వైపరీత్యాలను, మనోభావ విపరిణామాలను యెదుర్కొని, మనగలిగినది.

నానాటికి పెచ్చు పెరుగుతున్న హేతుపరి జ్ఞానం పైన ఆధారపడిన శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన పరిధులు, ఆత్మ, హృదయాలకు సంబంధించిన లలితకళల విశ్వజనీన ఆకర్షణలలో నిక్షిప్తమైవున్న మాధుర్యాలు, దివ్య గుణాలకు మధ్య సమన్వయం లేని కారణంగా ఉత్పన్నమవుతున్న అనేక అవకతవకలు, సంశయాలు, మానసిక సంక్షోభాలు, ఉద్రేకాలను కూడా ఈ కళ నేడు ఎదిరించి నిలబడగలిగింది. ఇదే అందుకు నిదర్శనం అని శ్రీ ధర్మవీర అన్నారు.

సంగీత కళలో నిష్ణాతురాలయిన పట్టమ్మాళ్ ప్రతిభను శ్రీ ధర్మవీర ప్రశంసించారు. ఇతర వ్యక్తులుకూడా కళాకారులను అభినందించారు. ఈసంగీతపోటీలో ఇతర విజేతలకు, వృద్ధిలోకి వస్తున్న కళాకారులకు కూడా గవర్నర్ బహుమతులు అందజేశారు.

ద్వితీయ ప్రపంచ యుద్ధంలో రష్యాకు అమెరికా సహాయం గురించి కృశ్చేవ్ ప్రస్తావన

సోవియట్ మాజీ ప్రధాని నికితా కృశ్చేవ్ ఆత్మకథలోని కొన్ని భాగాలను లైఫ్ పత్రిక ప్రచురిస్తున్నది. నిజంగా ఇది కృశ్చేవ్ వ్రాసినదా లేదా అన్న విషయం వివాదగ్రస్తంగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని నగ్న సత్యాలను ఆయన బయటపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్‌లు రష్యాకు అపారంగా సహాయం చేయటం, ఈ చారిత్రక సత్యాన్ని తారుమారు చేసి వ్రాయటానికి రష్యా పడిన తిప్పలు, దీనిలో అత్యంత కుతూహలకరమైన వివరాలు.

సామ్యవాద లక్ష్యం "కోసం మిత్ర రాజ్యాలు చేసిన సహాయాన్ని నిజంగా మనం మెచ్చుకొని తీరాలి. మితిమీరిన అహంకారాన్ని అణచుకొని ఈ నిజాన్ని గురించి ప్రజలకు,పార్టీకి పూర్తిగాతెలియజేయాలి. కాని దురదృష్ట వశాత్తూ రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి మన చరిత్ర గ్రంథాలు ఆత్మవంచనలకు లోనైనాయి. ఒకవిధమైన దురహంకారంతో, (అప్పటి) మిత్రరాజ్యాల భూమిక గురించి నిజం చెప్పవలసివస్తుందేమోనన్న భయంతో ఈ గ్రంథాలను తయారు చేసినట్లు కనపడుతున్నది. దీనికంతా కారణం స్టాలిన్. అతడి తప్పిదంతో కూడిన అవాస్తవిక పరిస్థితి"....

మన తప్పులను కప్పి పుచ్చుకోవాలన్న దృష్టితో గతాన్ని చదవకూడదు. నాడు మనకు సహాయం చేసినవారు నేడు మనకు ప్రత్యర్థులైనంత మాత్రాన అప్పుడు వారు చేసిన సహాయాన్ని గురించి చెప్పపోయినంత మాత్రాన ఇప్పుడు మనకు ఒరిగేది ఏమీ ఉండదు .... జర్మనను మనం ఒక్కరమే జయించామని డాబులు చెప్పుకోవటం మంచిదికాదు .... మనం అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న సమయంలో ఇంగ్లీషువారు గట్టిగా మనల్ని ఆదుకొన్నారు .... అమెరికన్లు సైనిక సామగ్రి, నౌకలు, తదితర సరఫరాలను అందజేశారు .... అంతేకాకుండా ఉక్కు, అల్యూమినియం, ఆహార పదార్థాలు అధిక మొత్తాలలో మనకు లభించాయి."

"మిత్ర రాజ్యాలు మన ప్రజలపట్ల జాలితో గాని, మన రాజకీయ వ్యవస్థ పట్ల వారికి గల గౌరవంతో గాని, సోషలిజానికి విజయం లభింపజేయాలన్న ఆశయంతో గాని మనకు సహాయం చేయలేదు. అది వారికి చావు బ్రతుకుల సమస్య. యుద్ధంలో సోవియట్ సైన్యం విఫలం కాకూడదన్న దృష్టితో వారుమనకు ఆధునికఆయుధాలను సమకూర్చారు. ఈ సహాయంతో మనం శత్రువును పిండిచేసి అదే సమయంలో మనమూ బలహీన పడతామని వారి ఆశ" అని వ్రాశారు కృశ్చేవ్.

ఈమాటలు నిజంగా కృశ్చేవ్ వ్రాసినవా లేదా అనేది వివాదగ్రస్తంగా ఉన్నది. కృశ్చేవ్ వ్రాసిన ఈ అనుభవాలు పశ్చిమ దేశాల ప్రచురణ కర్తలకు ఎట్లా అందాయి, వాటిని అందజేసిన కారణమేమైఉంటుంది, అనేది కూడా ఇంకా తేలలేదు. అయితే, యుద్ధంలో బ్రిటన్ అమెరికాలు రష్యాకు సహాయం చేయటం, తరువాత సోవియట్ అధికారులు ఈ సహాయాన్ని గురించి కప్పిపుచ్చటం యధార్థ విషయాలు.

దీని నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. యుద్ధానంతరం పశ్చిమరాజ్యాలు సోవియట్ యూనియన్ మధ్య మరింత స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగటానికి అవకాశం ఉండి ఉన్నదా? అట్లా అనుకోటానికి అవకాశంలేదు. రష్యాకు సహాయం చేయటంలో మిత్రరాజ్యాల ఉద్దేశం కృశ్చేవ్ చెప్పినదే అయినట్లయితే, సమిష్టి శత్రువును ఎదుర్కోటానికి అవసరం కొద్దీ ఏర్పరచుకొన్న తాత్కాలిక సంబంధమే ఇది అని చెప్పవలసి ఉంటుంది.

ప్రెసిడెంట్ నిక్సన్ కొత్త దశాబ్దంలో అమెరికన్ విదేశాంగ విధానం గురించి వ్రాసిన దానిలో ఇట్లాఅన్నారు: 'కమ్యూనిస్టు దేశాలతో మన సంబంధాలు ప్రపంచంలో ఆదేశాల లక్ష్యమేమిటో, దాన్ని గురించి మన కచ్చితమైన అవగాహనమీద, వారి నుండి న్యాయంగా మనం ఆశించగలిగింది ఏమిటో అంచనా వేసుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. కమ్యూనిస్టు దేశాల నాయకుల నిజమైన ఉద్దేశాలను అర్థం చేసుకోవటంలో మనం ఎప్పుడూ పొరపాటు చేయకూడదు. వారి వారి ఉద్దేశాలను మనం తేలిగ్గా తీసిపారవేయము గనుక మనకీ, వారికీ మధ్యగల సిద్ధాంత భేదాలను, లేక ఉభయుల ప్రయోజనాలమధ్య గల వ్యత్యాసాలను తీవ్రమైనవిగా పరిగణించవలసి ఉన్నది. మన కమ్యూనిస్టు ప్రత్యర్థులు వారి స్వప్రయోజనాలకు, వాటిని సాధించుకోటానికి అధిక ప్రాధాన్యమిస్తారన్న విషయాన్ని మనం ఎప్పుడూ విస్మరించకూడదు.''

యుద్ధానంతరం కమ్యూనిస్టు దేశాలు స్వతంత్ర ప్రపంచం మధ్య విరోధం అనివార్య మవుతుందని వూహించినప్పుడు యుద్ధ సమయంలో మిత్ర రాజ్యాలు చేసిన సహాయానికి ప్రాముఖ్యం ఇవ్వగూడదని, ఈనిజాన్ని కప్పిపుచ్చాలని స్టాలిన్ నిర్ణయించుకోవటం సహజం. ఈ విషయంలో స్టాలిన్ ధోరణి పచ్చి జాతీయవాదానికి దర్పణం పంటిదని, యుద్ధానంతరం సోవియట్ విధానం ఈమార్గంలోనే నడిచిందని కృశ్చేవ్ స్టాలిన్‌ని విమర్శించాడు.

మధ్య ఐరోపా దేశాలమీద సోవియట్ ప్రాబల్యాన్ని రుద్దటానికి జరిగిన ప్రయత్నాలవల్ల, పశ్చిమ దేశాలు, రష్యా మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి.

అంతేకాకుండా సోవియట్ విధానం లోని ఉగ్రజాతీయవాదం, ప్రచారపుఎత్తుగడలవల్ల ఏర్పడిన చిక్కుల ప్రభావం నేటికి కనపడుతున్నది. నాడు హిట్లర్ని ఏవిధంగా సమిష్టి శత్రువుగా పరిగణించటం జరిగిందో నేటి అణుయుగంలో అలానే యుద్ధాన్ని సమిష్టి శత్రువుగా పరిగణిస్తున్నాము. కనుక యుద్ధాన్ని నివారించుకోటానికి అమెరికా రష్యాల మధ్య కనీస సంబంధాలు అనివార్యమవుతున్నాయి. ఈరెండు దేశాలమధ్య వివాదరాగల అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరమవుతున్నది. కాగా రాజకీయేతర రంగాలలో ఈ రెండు అగ్ర రాజ్యాలు పేదరికం, వ్యాధులు వంటి మానవజాతిసమిష్టి శత్రువులనిర్మూలనకు చేతులు కలిపి పోరాడవచ్చు.

ఇలాంటి సహకార సంబంధాలకు ఎప్పుడూ అవకాశం లేదని తెలపటానికి రష్యా నిరంతరం ప్రయత్నించటం వల్ల ఈకృషికి తగిన ప్రోత్సాహం లభించటం లేదు. అయితేకృశ్చేవ్ ఆత్మకథలో చేసిన హెచ్చరిక నిజమే అయితే మార్పు వస్తున్నదనటానికి అదొక సూచనగా చెప్పుకోవచ్చు. కృశ్చేవ్ ఈక్రింది మాట అనటంలో ఉద్దేశం అదే కావచ్చు. "ప్రస్తుత నాయకత్వం స్థానే రానున్న కొత్త తరంవారికి యుద్ధంలో జరిగిన వాస్తవిక విషయాలను చెప్పటానికి సమయం మించిపోయిందని నేననుకోవటంలేదు."

కరవాక - అంతర్వేది రింగ్ రోడ్డు నిర్మాణం
తగిన సొమ్ము మంజూరు చేయించడానికి కేంద్రమంత్రి శ్రీ మూర్తి హామీ

రాజోలు, జనవరి 2: "ప్రజాస్వామ్య ప్రతిరూపమే ప్రధాని ఇందిరాగాంధి విధానం. భావిభారత అభివృద్ధికి పండిట్ నెహ్రూ కల్పవల్లిగా ఆమెను దేశానికి సమర్పించారు. పేదసాద — పాటక ప్రజల ప్రత్యేక ప్రతినిధిగా శ్రీమతి ఇందిర పురోభివృద్ధికి—నవశక ఆరంభమునకు పునాదులు వేయుటకు పూనుకొన్నది. ఆమె నాయకత్వమే నేడు దేశానికి శ్రీరామరక్ష" అని కేంద్ర ఆరోగ్య—కుటుంబ నియంత్రణ శాఖల సహాయ మంత్రి శ్రీ బి. యస్. మూర్తి డిశంబర్ 31 వ తేదీని రాజోలు పంచాయతీసమితి తనకుసమర్పించిన స్వాగతపత్రమునకు సమాధానమిస్తూ ఉద్ఘాటించారు.

సమితి అధ్యక్షులు శ్రీ రుద్రరాజుభీమరాజు కేంద్ర స్టేట్‌మంత్రి శ్రీ మూర్తికి స్వాగత పత్రం సమర్పించారు. సమితి సమావేశమునకు హాజరైన సర్పంచ్ అందరిని ఆయన శ్రీ మూర్తికి పరిచయంచేశారు.

శాసనసభ్యుడు శ్రీ నైనాలగణేశ్వరరావు, శ్రీ గోపరాజుసుందరరావు, పి. గన్నవరం పంచాయతీసమితి అధ్యక్షులు, శ్రీ బోళ్ల వెంకట సత్యనారాయణమూర్తి, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ నున్ననారాయణరావు పార్లమెంటరీ కార్యక్రమంలో శ్రీ బి. యస్. మూర్తి గడించిన అనుభవమును అభినందించారు. ఈ ప్రాంతపు ప్రజలకు ఆయన యింకా అత్యధిక సేవచేయాలన్న ఆకాంక్షను వారువెలిబుచ్చారు.

శ్రీ మూర్తి సర్పంచ్‌లవల్ల యీ సమితి ప్రాంతంలో ప్రజాపసభల కార్యకలాపములను గురించి తెలిసికొన్నారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతంలో కరవాక — అంతర్వేది 'రింగ్‌రోడ్డు' గూర్చి చర్చించి, అందుకై 59 లక్షలతో సిద్ధపరచబడిన నమూనా — అంచనాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వము నుండి కేంద్రమునకు అవిచేరగానే తుఫాన్ సహాయకనిధినుండి తగిన మొత్తం మంజూరు అయేటట్లు చూడగలనన్నారు.

సుప్రీంకోర్టుకి కూడా అధికంటక మనిపించింది. చెల్లనేరదని ప్రధాన న్యాయమూర్తితో సహా తొమ్మండుగురు దానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దానితోప్రధాని పట్టుదల పెరిగింది. చరిత్రలో అపూర్వనీయ సంఘటనగా శ్రీయుతులు నిజలింగప్ప వాజపాయ్, మసాని ప్రభృతులు వర్ణించినా, మురార్జీవంటి అనుభవజ్ఞులు వాంఛనీయమే నన్నారు. మధ్యంతర యెన్నికలవల్ల ఆసెంబ్లీలకు ప్రాధాన్యతరావచ్చు. ఈ విషమ పరీక్షలో ప్రజలతీర్పునుకోరి ప్రత్యేకించి లోక్ సభ యెన్నికలనే ఆమె జరిపిస్తున్నార''ని విశద పరిచారు.

"ఇందిరాగాంధి నిజంగా గుండెల్లేని పనిచేశారన్నా ఆక్షేపణలేదు. బూజుకట్టిన పాతభావాలతో, దేశమును తిరోగమనపాలు చేస్తున్నారని పెద్దవారి నెందరినో ఆమె ధిక్కొన్నది. సిద్ధాంత పరమైన యుద్ధం ప్రకటించింది. సిసలైన సోషలిజం కావాలంటే తిరిగితనను సమర్థించవలని అభ్యర్థిస్తున్నది. లోక్‌సభలో సుస్థిరమైన బలమును సేకరించి, రాజ్యాంగ సవరణలవల్ల యెన్నో సంస్కరణలను ప్రవేశ పెట్టాలని ఆమెవాంచిస్తున్నది. భారత ప్రజానీకపు తీర్పు న్యాయస్థానపు తీర్పుకంటె మిన్నగా ఆమెభావిస్తున్నది. బలిదాన మగుటకు సంసిద్ధమైవున్నది. యేదిముఖ్యమో, ముఖ్యావసరమో యీ యెన్నికలే రుజువు చేయగలవన్నారు శ్రీ మూర్తి. కొందరిపై వ్యతిరేకతగాక, అందరి అనుకూలత ఆమెకు లభించవచ్చునని ఆయన అన్నారు.

పార్లమెంటరీబోర్డు నిర్ణయమునకు లోబడి యీ నియోజకవర్గంనుండి పోటీచేయగలనని శ్రీ మూర్తి పేర్కొంటూ "ఇందిరాగాంధి విజయమే — నా విజయము. ఆమె నాయకత్వంలో యథాతథంగా పురోగమించుటకు సమరింపవ"ని విజ్ఞప్తిచేశారు. ప్రధాని ఇందిర దృష్టి సప్తసముద్రముల వైశాల్య మునుపోలిన విశాలమైనదని, ఆమె భావములు ఎవరెస్టుశిఖరమంతటి ఉన్నతమైనవని, అబ్రహాం లింకన్‌లె అపార ధైర్యస్థైర్యాలతో ముందడుగువేశారని శ్రీ మూర్తి అభివర్ణించారు.

సమితి సమావేశంలో శ్రీ అమలాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ యస్. మదనమోహనరెడ్డి, రాజోలు తాసిల్దార్ శ్రీ ఆర్. రంగారావు కూడా పాల్గొన్నారు.

తర్వాత శ్రీ మూర్తి లోక్‌సభ రద్దువిషయం ప్రస్తావించారు. మధ్యంతర ఎన్నికలవల్ల ఆసెంబ్లీలకు ప్రాధాన్యతరావచ్చు. ఈ విషమ పరీక్షలో ప్రజలతీర్పునుకోరి ప్రత్యేకించి లోక్‌సభకే ప్రధాని ఎన్నికలు జరిపిస్తున్నారు'' అని ఆయనఅన్నారు. ఇందిరాగాంధి లోక్‌సభలోసుస్థిరమైన బలంసంపాదించి ఎన్నోసంస్కరణలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నారు'' అని మూర్తి వక్కాణించారు. తాను పార్లమెంటరీ బోర్డు నిర్ణయానికి లోబడి ఈ నియోజక వర్గంనుండి పోటీచేయగలనన్నారు.

పెరుగుతున్న హిమాలయాలు

(1వపేజీ తరువాయి)

అనుబంధ విజ్ఞాన శాస్త్ర రంగాలలో భారతీయులు కావించిన అనల్ప కృషిని డాక్టర్ మెకంజా, తదితర సైంటిస్టులు శ్లాఘించారు. ఈ గోష్ఠి కార్యక్రమం నిర్వహణదార్లు భూకంపాల గూర్చి ఇంకా ఎక్కువ జ్ఞానం సముపార్జించడం జరిగిందని శ్రీ మెకంజా అన్నారు.

భవిష్యత్తులో మానవుడు కోరుకున్న సమయంలో భూకంపం సంభవించేటట్లు చేయగలిగే పరిస్థితి సాధ్యమేనని ఆయన అన్నారు. "భూకంపాన్ని నివారించలేము. కాని, హఠాత్తుగా రాకుండా దానిని ముందుగా వచ్చేటట్లు చేయవచ్చునని ఈవిధంగా సకాలంలో ప్రజలకు దానిని గూర్చి హెచ్చరిక చేయవచ్చునని ఆయన చెప్పారు. సముద్ర తీరాలలో మూనె విక్షేపాలు కనుగొనడానికి ఇక్కడి శాస్త్రజ్ఞులకు అవకాశం గలదని, వాటివల్ల దేశానికి అధిక ప్రయోజనం చేకూరగలదని, మూనె విక్షేపాలేగాక, రాగి, కోబాల్ట్ ముద్దలు లోహాలు ఉండ తీర ప్రాంతాలలో లభించగలవని శ్రీ మెకంజా అన్నారు.

భారతదేశంలో లభించే ఖనిజాలు ఆస్ట్రేలియాలో కూడా కనుగొనడం జరుగుతుందని, ఆస్ట్రేలియాలో లభ్యమయ్యే ఖనిజాలు ఇండియాలో దొరకగలవని, ప్రాచీనకాలంలో మొట్టమొదట ఆస్ట్రేలియా, ఇండియాలు కలిసి ఒకే ఖండంగా వున్నవని ఆలీఘర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఎస్. అహ్మద్ చెప్పారు.

భారతదేశంలో లభించిన బంగారం, ముడి ఇనుము ఆస్ట్రేలియాలో లభించిన ఇనుము, బంగారం ఒకే జాగా వున్నాయని ఆయన అన్నారు.

ఇండియాలో వజ్రాలు కనుగొన్నారు కాబట్టి అవి ఆస్ట్రేలియాలో కూడా లభ్యం కాగలవని, దీనికి కారణం ఖండాల కదలికేనని ఆయన వివరించారు.

అలాగే, ఆఫ్రికాకు, ఇండియాకు ప్రాచీనకంగా సంబంధం వున్నది అని ఈ సిద్ధాంతం నిరూపిస్తున్నది. ఆఫ్రికాలో కనుగొన్న కార్బొనైట్ విక్షేపాలను ఇండియాలో కూడా కనుగొన్నారు. భారతదేశ శాస్త్రజ్ఞులు రూపొందించిన ఈ సిద్ధాంతాన్ని ఈ గోష్ఠి ద్వారా మిగతా ప్రపంచదేశాలన్నీ ఆమోదించాయని ఇండో సోవియట్ శాస్త్రీయ సహకార కార్యక్రమం సలహాదారు శ్రీ ఆర్. ఎస్. మిథల్ అన్నారు.

సూరత్‌నుంచి మురార్జీ దేశాయ్ తిరిగి పోటీ

అహ్మదాబాద్, జనవరి 2: రానున్నమధ్యంతర ఎన్నికలలో శ్రీ మురార్జీ దేశాయ్ తిరిగి సూరత్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సూరత్ జిల్లా పాత కాంగ్రెసు కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రదేశ్ పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ వజూభాయ్‌షా ఈవిషయాన్ని పత్రికల వారికి తెలియ జేశారు.

తమ తమ ప్రాంతాలలో పార్టీ అభ్యర్థులను ఎన్నిక చేసే విషయమై తగు సూచనలు చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ నాయకులు ఇప్పటికే శ్రీ షాను, ముఖ్యమంత్రి శ్రీ హితేంద్ర దేశాయ్‌ను కలుసు కొన్నారు.

రాజకోట నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి దాదాపు 12 మంది అభ్యర్థుల పేర్లను రాజకోట నాయకులు తమకు సూచించారని, వారిలో ఒక్కరినైనా ఎన్నిక చేయాలని వారు అభ్యర్థించారని శ్రీ వజూభాయ్‌షా తెలియజేశారు.

రాజకోట నుంచి పోటీ చేయనున్నట్లు స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ మినూమసాని ఇదివరకే ప్రకటించారు. రాజకోట స్థానానికి పోటీ చేయాలన్న తమ అభిమతాన్ని జనసంఘం నాయకులు కూడా ప్రకటించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాజెక్టు నివేదిక
కేంద్రమంత్రి శ్రీ భగత్‌కి శ్రీ విశ్వనాథం సూచన

విశాఖపట్నం, జనవరి 2: ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించనున్న స్థలానికి పోయే రోడ్డు నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కంచివేయుడం "పైలాన్" నిర్మించడం కొద్ది రోజులలోనే పూర్తి కాగలదు.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి జనవరి 20న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం నేడు ఇక్కడకు ఢిల్లీ నుండి హైదరాబాద్ మీదుగా వచ్చారు. ఆయన కేంద్ర ఉక్కు, భారీ ఇంజనీరింగ్ శాఖమంత్రి శ్రీ బి. ఆర్. భగత్‌కు ఒక లేఖ వ్రాశారు.

బాల చెరువును ఉక్కు ఫ్యాక్టరీకి రేవుగా ఉపయోగపడేట్లుగా ప్రాజెక్టు నివేదికను వెంటనే రూపొందించవలసినదని కోరవలసిందిగా మంత్రికి ఆయన విజ్ఞప్తిచేశారు.

ప్రాజెక్టు నివేదికను తయారుచేసే పనిని హిందుస్థాన్ స్టీల్ సెంట్రల్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం అప్పగించవచ్చును.

అంతకుముందు శ్రీ విశ్వనాథంకు శ్రీ భగత్ వ్రాసిన ఒక జవాబులో విశాఖపట్నం, ఒరిస్సా — బెంగాల్ బొగ్గు గనులకు ఎంతో దూరంగా లేనందున బొగ్గును దిగుమతి చేసుకోవలసిన ఆగత్యం లేదని నిపుణుల సంఘం అభిప్రాయానికి వచ్చిందని తెలియజేశారు. ఐతే ఈ విషయాన్ని తిరిగి సంప్రదింపులద్వారా పరిశీలించి నిర్ణయించుకో వచ్చునని కూడా సూచించబడింది.

గ్రామీణ ప్రాంతాలకు టెలిఫోన్ సౌకర్యం
టెలిగ్రాఫ్‌శాఖ డైరెక్టర్ వివరణ

భీమవరం, జనవరి 2 ఆంధ్రరాష్ట్రంలో టెలిఫోన్‌లకోసం ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయనీ, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగాటెలిఫోన్ల వెలకోరటం జరుగుతున్నదని హైదరాబాద్‌లోని టెలిఫోన్సు శాఖ డైరెక్టరు శ్రీ ఎ. కామేశ్వరరావు నేడు ఇక్కడ అన్నారు.

స్థానిక వాణిజ్య మండలి ఆయనకు ఒక విజ్ఞప్తిని సమర్పిస్తూ, మద్రాసు, హైదరాబాద్, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, తణుకు నగరాలకుడైరెక్టు అవుట్‌లెట్‌నేర్పాటు చేయవలసిందిగా కోరారు. విజ్ఞప్తిని మండలి వైస్ చైర్మన్ శ్రీ టి. నరసింహారావు సమర్పించారు. మండలి కార్యదర్శి శ్రీ కె. నరసింహమూర్తి టెలిఫోను వినియోగదార్ల ఇబ్బందులు తెలియ జేశారు

విజ్ఞప్తికి సమాధానం చెప్తూ "భీమవరం—విజయవాడల మధ్య పరాసరి 'డయలింగ్' పద్ధతి ప్రవేశపెట్టడానికి (డైరెక్టు టెలిఫోన్ అవుట్‌లెట్)అనువైన పథకంరెండుసెలలో మంజూరు కాగలదని శ్రీ వి. కామేశ్వరరావు అన్నారు. 'ట్రంక్‌కాల్సు' ఆలస్యం లేకుండా వచ్చేటట్లు చూస్తామని విజ్ఞప్తి పత్రంలో ఇతర అంశాలను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మండలి అధ్యక్షుడు శ్రీ ఎం. వాగేశ్వరరావు అధ్యక్షతవహించారు. (మ. వి.)

విమోచనోద్యమం పునరుద్ధరణకు ఆక్రమిత కాశ్మీరు ప్రెసిడెంట్ సంకల్పం

న్యూఢిల్లీ, జనవరి 2: కాశ్మీర్ ప్రజల స్వయంనిర్ణయాధికారహక్కుకు అనుకూలంగా ప్రజాభిప్రాయసేకరణకు కాశ్మీర్ ప్రభుత్వం ముస్లిందేశాలకు ప్రత్యేక దూతలను పంపుతున్నట్లు ఆక్రమిత కాశ్మీర్ ప్రెసిడెంట్ శ్రీ ఖయ్యూమ్‌ఖాన్ తెలిపినట్లు పాకిస్తాన్ రేడియో నేటి ఉదయం ప్రకటించింది.

శ్రీ ఖాన్ విన్న లాహోర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తానిటీవల కరాచీలో ఇస్లామిక్ సమావేశానికి వచ్చిన ప్రతినిధులను కలుసుకున్నప్పుడు వారంతా ఇండియా ప్రభుత్వం కాశ్మీర్‌పట్ల తన అంతర్జాతీయ వాగ్దానాన్ని నెరవేర్చాలని అభిప్రాయపడినట్లు తెలిపారు.

విమోచనోద్యమాన్ని తాను తిరిగి పునరుజ్జీవింపచేయనున్నట్లు, ఈ సందర్భంగా షేక్ ముజిబుర్ రెహమాన్‌తో చర్చలకు తానుత్వరలో తూర్పుపాకిస్తాన్‌కు వెళ్లనున్నట్లు శ్రీ ఖయ్యూం ఖాన్ తెలిపారు.



'ప్రధాని నిర్ణయాలకీ, మీ ఆయనకి నిద్ర పట్టకపోవడానికీ సంబంధం ఏముంది?'

'ప్రధానిగారు తమ నిర్ణయాలన్నీ రాత్రుళ్లే ప్రకటిస్తారుగా! మా ఆయన వాటి గురించే ఆలోచిస్తూ తెల్లవార్లూ నిద్రపోడు!'

గ్రహబలం

4-1-71 సోమవారం

పుష్య శుక్ల అష్టమి రాత్రి 12—5, ఉత్తరాభాద్ర పగలు 8—15, శుభాశుభ వర్జ్య ముహూర్తములు గమనించి సాధారణ ప్రయాణములు మాత్రం చేయవచ్చును.

మేషం : శత్రువులు లొంగివుంటారు. ఋణాలు తీరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గుప్త మార్గాల ధనాదాయం చేకూరుతుంది. ప్రయాణాలు, శుభ వ్యయం సంభవం.

వృషభం : కుటుంబంలో కొన్ని సమస్య లుండవచ్చు. బంధు మిత్రుల భారం పైన పడవచ్చు. కాని విందు విలాసాలతో కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం — శుభ పుణ్య కార్యాచరణ సంభవం.

మిథునం : ఆరోగ్యం సాధారణంగా వుంటుంది. గృహ సమస్యలు హెచ్చుగా వుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికభారం వున్నా [illegible]

కర్కాటకం : [illegible]

సింహం : [illegible]

కన్య : [illegible]

తుల : [illegible]

వృశ్చికం : అనుకూలమయిన రోజు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం, మాట పలుకుబడి, కుటుంబ సౌఖ్యం, విందు విలాసాలు, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం, సంఘ గౌరవం, శుభవార్త.

ధనుస్సు : వృత్తి ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలుంటాయి. ఆరోగ్యం సాధారణం. శుభ పుణ్య కార్యాలకు — బంధు మిత్రులకు ఖర్చు చేస్తారు. ఋణాలు కొన్ని తీరుస్తారు.

మకరం : అనుకూలమయిన రోజు. యత్న కార్యాలు ఫలిస్తాయి. వృత్తిలో గౌరవం— ఆదాయం లభిస్తాయి. సంఘంలో పలుకుబడి తథ్యం. శుభ పుణ్యకార్యాచరణ చేస్తారు.

కుంభం : వృత్తి ఉద్యోగాలలో రాజయోగ కరమయిన రోజు. అదృష్టం కలిసివస్తుంది. సంఘంలో గౌరవ సన్మానా లందుకుంటారు, కుటుంబంలో బంధుమిత్రులతో లతో విందుభోజన ప్రాప్తి సంభవం.

మీనం: గృహ సమస్యలు — బంధుమిత్రుల సౌఖ్యం వున్నా విందు విలాసాల —శుభ పుణ్య కార్యాచరణ విద్యా వైజ్ఞానిక వ్యాసంగం శుభవార్తలు —సంఘంలో గౌరవం సంభవం.

విజయవాడలో డిసెంబర్ 31 వ తేదీన ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో డాక్టర్ ఎస్. భగవంతం ఉపన్యసిస్తున్న దృశ్యం. కేంద్రమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు కూడా చిత్రంలో ఉన్నారు

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు కొత్త కాంగ్రెసు కృతనిశ్చయం

సోషలిస్టు కార్యక్రమం అమలుకై ప్రజల అండదండకోసం మధ్యంతర ఎన్నికలను నిర్ణయించినట్లు శ్రీ చవన్ స్పష్టీకరణ

సతారా, (మహారాష్ట్ర) జనవరి 2: ప్రజాస్వామ్యం పట్ల, భారత రాజ్యాంగం పట్ల తమకు పరిపూర్ణ విశ్వాసం వున్నదని, వాటిని పరిరక్షించడానికై సోషలిజానికి సంబంధించిన పథకాలను కార్యక్రమాన్ని అమలు చేయడానికి కొత్త కాంగ్రెసు ఆదుర్దా చెందుతున్నదని కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ వై. బి. చవన్ స్పష్టం చేశారు.

ఉత్తర సతారా జిల్లాలోని తమ నియోజకవర్గంలో కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో శ్రీ చవన్ నిన్న ప్రసంగిస్తూ, సోషలిస్టు కార్యక్రమాన్ని అమలు చేయడంలో విపరీతం జాప్యం జరిగినా ప్రజలలో నైరాశ్యం ప్రబలి, ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లగల అవకాశమున్న దృష్ట్యా, తాము సోషలిస్టు కార్యక్రమాన్ని సత్వరంగా అమలు చేయాలని ఆదుర్దా చెందుతున్నామని వివరించారు.

శ్రీ చవన్ కాంగ్రెసు కార్యకర్తలకు సంబంధించిన 12 సమావేశాలలో ప్రసంగించారు. పాత నియోజకవర్గం నుంచే పోటీచేయాలని, ఇంక ఏ ఇతరనియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అంగీకరించరాదని ఎనిమిది సమావేశాలలో కార్యకర్తలు శ్రీ చవన్‌కు గట్టిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

అయితే శ్రీ చవన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. మహారాష్ట్ర కొత్త కాంగ్రెసు కమిటీ తనపేరును సాంకేతికంగా ప్రతిపాదించే వరకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోనని శ్రీ చవన్ స్పష్టం చేశారు.

సోషలిస్టు కార్యక్రమాలను అమలు చేయడంలో జాప్యం జరిగితే కేరళ, బెంగాల్‌లో మాదిరి పరిస్థితి మొత్తం దేశంలో పునరావృత్తం కాగల ప్రమాదమున్నదని శ్రీ చవన్ హెచ్చరించారు.

"మేము కమ్యూనిజాన్ని తీసుకు రావడం లేదు. పేదరికం సమస్యను పరిష్కరించడానికి ఏమీ చర్యలు తీసుకోకపోతే కమ్యూనిజం రాకుండా మిగలా అడ్డగించలేరు" అని కూడా శ్రీ చవన్ స్పష్టం చేశారు.

ప్రజల తీర్పును కోరడం కోసమే మధ్యంతర ఎన్నికలు జరిపించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రజల అండదండలు లేనిదే సోషలిస్టు కార్యక్రమాన్ని అమలు చేయడానికి సత్వర చర్యలు గైకొనడం తమ సాధ్యం కాదని కూడా శ్రీ చవన్ తెలియజేశారు.

బ్యాంకుల జాతీయకరణను ఈ సందర్భంగా ఆయన ఉదహరిస్తూ, ఈ సమస్య సుప్రీం కోర్టుకు వెళ్లిన దృష్ట్యా బ్యాంకుల జాతీయకరణ అమలులో జాప్యం జరిగినదని అన్నారు.

రాజభరణాల రద్దు విషయంలో కూడా ఇదేవిధమైన జాప్యం జరుగుతున్నదని, ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలందరికీ సమాన హక్కులు వుండాలని, ప్రజలలో ఒక వర్గం వారైన మాజీ సంస్థానాధీశులకు ప్రత్యేక హక్కులు వుండడం ఎంతమాత్రమూ వాంఛనీయం కాదని శ్రీ చవన్ ఉద్ఘాటించారు.

ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు సుప్రీం కోర్టుకు వెళ్లడం గురించి తాను ఫిర్యాదు చేయడంలేదని, దేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సుప్రీంకోర్టు కూడా ఒక భాగమైనందున, కోర్టుకు వెళ్లే హక్కు ప్రజలకు వున్నదని శ్రీ చవన్ వివరించారు.

అయితే రాజభరణాల రద్దు వంటి స్వల్పమైన చర్యను కూడా సకాలంలో అమలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోయి నందున, సర్వాధికారాలు కలిగిన ప్రజలముందు ఈ సమస్యను వుంచాలని తాము నిర్ణయించడం జరిగిందని కూడా శ్రీ చవన్ తెలియజేశారు.

అఖిల భారత సమస్యలపై ప్రజలు తమ దృష్టిని కేంద్రీకరించడానికి వీలుగా లోక్‌సభకు మాత్రమే మధ్యంతర ఎన్నికలు జరిపించాలని తాము నిర్ణయించినట్లు శ్రీ చవన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో ముడిపెడితే, దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల నుంచి వోటర్ల దృష్టి పక్కదారిలో కె అవకాశమున్నదని ఆయన చెప్పారు.

పంచవర్ష పద్ధతి మితిమీరిన పన్నులను విధించడం అనివార్యమని భావించినందుననే, లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిపించాలని నిర్ణయించినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని శ్రీ చవన్ ఖండించారు.

"పరిస్థితులు నానాటికీ క్లిష్టంగా మారుతున్న దృష్ట్యా, దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రజల తీర్పును కోరడానికి మధ్యంతర ఎన్నికలు జరిపించాలని దాదాపు సంవత్సరం నుంచి నేను ప్రబోధిస్తూనే వున్నాను. అప్పటికి నేను ఇంకా ఆర్థికమంత్రిని కాలేదన్న విషయాన్ని ప్రత్యర్థులు గుర్తుంచుకోవడం మంచిది" అని శ్రీ చవన్ స్పష్టం చేశారు.

పొగాకు పరిశ్రమ వేతనాల బోర్డు సిఫార్సులపై త్వరలో ప్రకటన

ఐ.ఎల్.టి.డి. ఉద్యోగుల వార్షిక సభలో కార్మిక మంత్రి శ్రీ సంజీవరెడ్డి వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 2: పొగాకు పరిశ్రమలోనున్న కార్మికుల జీవనస్థితి గతులను పరిశీలించి వారికి నేటి పరిస్థితుల కనుగుణంగా ఇవ్వవలసిన వేతనాలపై సిఫార్సుచేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో మొట్ట మొదటిసారిగా ఆ పరిశ్రమకు వేతనాల బోర్డును నియమించడం జరిగినదని ఈబోర్డు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయాలు గైకొని ప్రభుత్వానికి ఇటీవలనే తెలియ జేశారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి నేటి ఉదయం తెలిపారు.

ఇక్కడ రైలు మిల్లరుహోటల్‌లో జరిగిన ఐ. ఎల్. టి. డి.కంపెనీ స్టాఫ్ అసోసియేషన్ 24వ వార్షిక సభను ప్రారంభిస్తూ పొగాకు పరిశ్రమ వేజిబోర్డు సిఫార్సులను ప్రభుత్వం సమ్మతించి, త్వరలో ఆమేరకు ప్రకటన(నోటిఫికేషన్) జారీ చేయగలదనీ, దానివలన లక్షలాది పొగాకు కార్మికులకు ప్రయోజనంకలుగగలదని ఆయన ఆశించారు. కార్మికులకు ప్రయోజనం కలిగించడానికీ రాష్ట్రంలో పరిశ్రమలు అధికోత్పత్తి సాధించడానికీ అనువుగాయజమానులతోనూ, కార్మికులతోనూ, మాట్లాడి చట్టాలలో మార్పులు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమం స్థాపించబడి 20 సంవత్సరాలుపైగా అయినప్పటికీ, ట్రేడ్ యూనియన్ నాయకులలో ఆశించినమేరకు మార్పు రానందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలపరిష్కారానికికార్మికులు,యజమానులు ప్రభుత్వం కలసి ఒకరి కొకరు తోడ్పడుతూ పనిచేయవలసి యున్న దన్నారు. తాను ప్రవేశపెట్టిన పారిశ్రామిక సంబంధాల కమిషన్ బిల్లువల్ల కలిగే లాభాలను గూర్చి ఆయన విపులీకరించారు.కార్మికుల ఉద్యమాలను అణచి వేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎన్నడూ లేదనీ వారికి లభించగలిగినంతమేరకు సహాయ పడటమే ప్రభుత్వోద్దేశ్యమనిమంత్రి చెప్పారు.

డాక్టర్ కె. ఎల్. రావు సూచన

కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖమంత్రిడాక్టర్ కె. ఎల్. రావు ప్రసంగిస్తూ కార్మికులు న్యాయమైన కోర్కెలకోసం మాత్రమే పోరాడాలని అప్పుడువారు తప్పక విజయాన్ని సాధించగలుగుతారని అన్నారు. ఉద్యోగుల సాధక బాధకాలను తీర్చడానికి ప్రభుత్వ తోడ్పాటు సర్వవేళలా లభించగలదన్నారు. సభకుసంఘాధ్యక్షుడు శ్రీ బి. ఎస్. మహదేవ్‌సింగ్ అధ్యక్షత వహించారు. రిట్రెంచిమెంటు విషయాన్ని నిధుల కొరత, ప్రాజెక్టుల పూర్తి మొదలగు వాటితోకాకుండా మానవతా దృక్పథంతో పరిశీలించాలని ఆయన కోరారు. తనను సంఘాధ్యక్షుడుగా వరుసగా నాల్గవ దఫా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెల్పుకున్నారు. తొలుత ఆహ్వానసంఘఅధ్యక్షుడు శ్రీ జి.వెంకట్రావు స్వాగతంపలికారు. శ్రీ టి. బాత్వేర శర్మ కార్యదర్శి నివేదిక చదివారు. కార్మిక నాయకులు పలువురు ఐ.ఎల్. టి. డి. సిబ్బంది కోర్కెలను సమర్థిస్తూ ప్రసంగించారు.

ఢిల్లీలో ఎన్నికల కోలాహలం

(1 వ పేజీ తరువాయి)

"అన్ని ఏడు నియోజకవర్గాలలోనూ అభ్యర్థులకే గెలిచివా అభ్యర్థులేము" అని అయన అన్నారు.

పట్టణ అన్ని, అదాయాలపై పరిమితి వంటి అభ్యుదయ చర్యల ద్వారా ఆర్థిక సమానత తొలగింపు, పేద ప్రజలకు సహాయం కావాలా అన్న విషయాన్ని ఓటర్లు తెల్పుకోవాలని శ్రీ భగత్ అన్నారు.

1967లో జనసంఘం, కాంగ్రెస్వ్యతిరేక శక్తుల పైవేలు సంపాదించుకుంది.అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగావుంది. అయితే కాంగ్రెసులో చీలిక నాటి నుంచి పార్టీ పరిస్థితి అప్పుడు పూర్తిగా మారిపోయినందున ఈ సారి పార్టీ ఎంతోగౌరవప్రతిష్ఠలతో ప్రజల ముందుకు వెళ్లగలదని ఆయన చెప్పారు.

జనసంఘ ప్రజా వ్యతిరేకపాత్ర

శ్రీ భగత్ జనసంఘ పాలనను విమర్శిస్తూ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఏ సహాయం చేయనందున వారు దాన్ని బలపరుస్తారని తాను అనుకోవని, మొత్తం మీద జనసంఘ ప్రజావ్యతిరేక పాత్ర అవలంబిస్తున్నదని అన్నారు.

తమపార్టీ వారంలోగా పోలింగ్ కార్యాలయాలను ప్రారంభించి, ప్రచారం సాగించగలదని, 50 వేల మంది కార్యకర్తలను సేకరించి, 200 సభలు ఊరేగింపులు జరపగలమని శ్రీ భగత్ చెప్పారు.

జనసంఘ విశ్వాసం

అయితే ఢిల్లీ జనసంఘ అధ్యక్షుడు శ్రీ యల్. కె. అద్వానీ తమ పార్టీఢిల్లీలో నాలుగేళ్లపాలన పిమ్మట ఎంతోసంతృప్తితో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లగలదనిఅన్నారు.

ఈ సారి రద్దు అయిన లోక్‌సభలో సభ్యులే తిరిగి పోటీ చేస్తారని, కాని అది స్వతంత్ర, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోసర్దుబాట్లపై ఆధారపడివుందని ఆయనఅన్నారు.

అభ్యర్థుల బలాన్ని పటిష్టం చేయడానికి జాగ్రత్త తీసుకుంటున్నామని "ఏ ఒక్క సీటును, అధికార కాంగ్రెస్‌కు దక్కనీయ"మని శ్రీ అద్వానీ అన్నారు.

శ్రీమతి సుచేత కృపలానీ పోటీ ?

ఇక పోతే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఏడు స్థానాలకు పోటీ చేయడానికి తాత్కాలికంగా నిర్ణయించింది. గత సోమవారం రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు సమావేశములో చర్చించిన అభ్యర్థులలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీమతిసుచేతా కృపలానీ పేరు కూడా వినవచ్చింది.

కమ్యూనిస్టుపార్టీ రెండు లేక మూడు స్థానాలకు పోటీ చేయ వచ్చు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగుల ట్రేడ్‌యూనియన్ నాయకుని అభ్యర్థిత్వాన్ని పార్టీ బలపరచవచ్చునని ఢిల్లీ కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడుశ్రీ యం. ఫరూకి సూచించారు.

కమ్యూనిస్టుపార్టీ అభ్యర్థులుగాఅఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ హెచ్. యల్. పర్వాను, శ్రీ బి. డి. జోషి, శ్రీ వై. డి. శర్మల పేర్లు వినవస్తున్నవి.

ఢిల్లీలో మితవాద అభ్యుదయ నిరోధకులను ఓడించడమే తమ పార్టీ ప్రధాశయమని ఆయన అన్నారు.

అధికార కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాట్ల విషయంలో ముందుకు రావలసింది కాంగ్రెసేనని, దేశ శ్రేయస్సుదృష్ట్యా అట్టి సర్దుబాట్లను తమ పార్టీ తప్పక కాంక్షిస్తుందని శ్రీ ఫరూకి చెప్పారు.

గుంతకల్-గుంటూరు రైలుకు ప్రమాదం

నాలుగు బోగీలు పట్టాలు తప్పి 8 మందికి గాయాలు

హైదరాబాద్, జనవరి 2: గుంతకల్—గుంటూరు ప్యాసెంజరురైలుబండి (226) గతరాత్రి 8—35 గంటలకు పిదికర—తుగ్గలి మధ్య ప్రమాదానికిగురియై నాలుగుబోగీలు పట్టాలుతప్పి 8 మంది స్వల్పంగా గాయపడ్డట్లు ఇక్కడి రైల్వే అధికారులు తెలిపారు.

ప్రమాద కారణం గురించి దర్యాప్తు జరుగుతున్నది.

సికింద్రాబాద్, హుబ్లి, గుంతకల్‌నుంచి ఉన్నతాధికారులు ప్రమాదస్థలానికి వెళ్లారు.

నాలుగుబోగీలతోపాటు రైలు ఇంజన్ కూడా పట్టాలు తప్పినట్లు హుబ్లీలో రైల్వే అధికారులు తెలిపారు.

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ సిబ్బంది సమ్మె విరమణ

న్యూఢిల్లీ, జనవరి 2: నేషనల్ సీడ్సు కార్పొరేషన్‌కు చెందిన వెయ్యిమంది పైగా ఉద్యోగులు నాగం రోజులుగా సాగిస్తున్న సమ్మెను మేనేజ్‌మెంటుతో ఒప్పందం కుదిరినందున వెంటనే విరమించారు.

ఉద్యోగులు సమ్మె విరమణకు అంగీకరించినట్లు కొందరు ఉద్యోగుల బర్తరఫ్ ఉత్తర్వుల రద్దుకు కార్పొరేషన్ చైర్మన్ షానవాజ్ ఖాన్ ఆదేశించినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఎక్కువ బోనస్‌తో సహా ఉద్యోగుల కోర్కెలన్నింటి పరిశీలనకు కూడా శ్రీ ఖాన్ హామీ ఇచ్చారు.

పాట్నాకు సిక్కిం రాజదంపతుల రాక

పాట్నా, జనవరి 2: సిక్కిం చోగ్యాల్, గ్యాలమోలునిన్న విమానంలోఇక్కడకువచ్చారు. వారికి విమానాశ్రయంలో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ కర్పూరీఠాకూర్ స్వాగతం చెప్పారు.

పిమ్మట చోగ్యాల్ రాజభవన్‌లో గవర్నర్ శ్రీ నిత్యానంద కనుంగోను కలుసుకున్నారు. సిక్కిం రాజదంపతులు పాట్నా మ్యూజియంనుకూడా సందర్శించారు.

వీరు నేడు బుద్ధగయ, ఇతర బౌద్ధారామాలను సందర్శించి వారణాశి వెళతారు.

సభలు-సమావేశాలు

కృష్ణాజిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సంఘం సమావేశం జనవరి 3 వ సాయంత్రం 1 గంటకు విజయవాడ గవర్నరుపేటలోని దేవరాజ సత్రంలో జరుగుతుంది.

• • •

నూజివీడులో శ్రీ రామకోటి మహోత్సవాలు 1971 జనవరి 3 వ తేదీ ఆదివారం నుంచి 9 వ తేదీ శనివారంవరకూ జరుగుతాయని శ్రీ కూచి సీతారామాంజనేయులు [illegible]

17 స్థానాలకు పోటీచేయడానికి రాష్ట్ర స్వతంత్రపార్టీ నిర్ణయం

హైదరాబాద్, జనవరి 2: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో రాష్ట్రంలో 17 నియోజక వర్గాల నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర స్వతంత్ర పార్టీ నిర్ణయించుకున్నదని, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మంకర సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు.

విలేఖరులతో మాట్లాడుతూ ఆయన జనవరి 3వ తేదీన విజయవాడలో జరిగే పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సంఘం సమావేశంలో అభ్యర్థుల పేర్లను నిర్ణయిస్తారని చెప్పారు.

పార్టీ తెలంగాణాలో పోటీ చేయడం లేదనీ, అయితే క్రొత్త కాంగ్రెసు అభ్యర్థులను ఓడించడానికి వీలుగా యితర పార్టీ అభ్యర్థులకు సహాయపడుతుందనీ ఆయన చెప్పారు.

విజయవాడ పార్లమెంటరీ నియోజక వర్గంనుంచి అభ్యర్థిని పోటీగా నిలబెట్టరాదని [illegible] పార్టీ భావిస్తున్నదని శ్రీసత్యనారాయణ [illegible]

ఏజంట్లు కావలెను

కూనే తయారు చేయబడు
1. మాంగోపిటా (మాంగోలివరేజ్)
2. మిక్సోలా (మిక్స్‌డ్ ఫ్రూట్ బివరేజ్)
3. గ్రేప్స్ (గ్రేపు బివరేజ్)

మొదలగు ఫ్రూట్ బివరేజిలు అమ్ముటకు కోస్తా ఆంధ్ర ప్రాంతములో అన్ని పట్టణములలో ఏజంట్లు కావలెను. తగినంత డబ్బు పెట్టుబడితో వ్యాపారము చేయగోరు ఉత్సాహవంతులు వెంటనే వ్రాయండి.

భారత్ కానింగ్ ఇండస్ట్రీస్,
ఇండస్ట్రియల్ ఎస్టేట్సు, పిఠాపురంకోట

నాణ్యమైన
చీరెలు, సూటింగులకు
విజయం చెయ్యండి !

Shobhanas
Uttams OF OOTY
85-A, PONDY BAZAAR
MADRAS-17

RAJIS



1. పోలియో 2. ముఖం, కంఠం, నడుము, అవయవములు మొత్తం శరీర మంతటికిగాని, సగానికి సోకిన పక్షవాతం 3. నరాలు కుంచుకు పోవడం 4. బుద్ధిమాంద్యం 5. చెవి, కన్ను, ముక్కు, నోటిమాట లోపాలు 6 నరసంబంధమైన వ్యాధులు.

రోగులు కవిరాజ్ ఓంప్రకాష్ ఎం.ఏ. భట్టాచార్య ధన్వంతరి ఆర్.ఎం పి. (ఢిల్లీ) ఈ క్రింది చోట్ల సంప్రదించవచ్చు.

హైదరాబాద్: 19—1—71 ఉదయం 9 నుంచి 12 గం. మ. 2 నుంచి 4గం. వరకు. తాజ్‌మహల్ హోటల్, కింగ్‌కోఠి రోడ్. ఫోన్. 38451.

విజయవాడ: 20—1—71 ఉదయం 9 నుంచి 12 వరకు మ 2 నుంచి 4గం. వరకు. హోటల్ మనోరమ, బందరు రోడ్, ఫోన్ 7221—27

నెల్లూరు: 21—1—71 ఉదయం 8 నుంచి మ 12 వరకు శ్రీ కోమలా లాడ్జి, జొన్నలగడ్డవారి వీధి, ఫోన్: 376

మదరాసు: 22—1—71 ఉదయం 8 నుంచి 12 మ 2 నుంచి 4 గం. వరకు ఉడ్‌లాండ్స్ హోటల్. 1/23 ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్, మైలాపూర్. ఫోన్: 83111.

సలహా రుసుము: రు. 25 — చికిత్స చార్జీలు:అదనం

ఆర్యావర్త పోలియో ఆశ్రమ్

ఆర్యావర్త భవన్, 19-ఇ, కీర్తినగర్, న్యూఢిల్లీ-15.,

ఫోన్: 584344, 585635, 624924 తంతి:

బ్రాంచి: హెల్త్ పేలస్, 95, యశ్వంత్‌ప్లేస్, అశోకా హోటల్ దగ్గర. న్యూఢిల్లీ—11 ఫోన్ 624924

పవిత్ర ప్రచురణ: 'పోలియోమైలిటిస్ అండ్ ఆయుర్వేద' ఇంగ్లీషు వెల రు 8—50. హిందీ: రు 8—00. పోలియోఅండ్ వియోపతి రు 1 — హెల్త్: రు 1 — సంప్రతింపులు:— హిందీ లేక ఇంగ్లీషు.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్



బిస్లిమాస్టర్ (గ్యారంటీతో)
3 బ్యాండ్ల ఆల్‌వరల్డు పోర్టబుల్ ట్రాన్సిస్టరు ధర రు. 165 — రు. 10—ల నెల వాయిదాలలో.

ఏ గ్రామానికైనా, పట్టణానికైనా పంపవచ్చు. ఇంగ్లీషులోనే వ్రాయవలెను.

JANATA SALES (74)
Shakti Nagar, DELHI-7



అధిక దిగుబడి — అధిక నూనె శాతము — అధిక విదేశ మారకము! — అధిక లాభము!

సిరిని మీకు సమకూర్చే ఎరువు

పొటాష్

• నాణ్యమైన పంటకు, అధిక దిగుబడికి, అధిక లాభాలకూ మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వాడండి.

మ్యూరియేట్ పొటాష్ 60% K

ఇండియన్ పొటాష్ సప్లై ఏజెన్సీ లిమిటెడ్
పోస్ట్ బాక్సు నెం. 1533 సికింద్రాబాదు

వేరుశనగ పైరులో పొటాష్ కొరతకు సూచనలు



మీ కేశ సంపదకు

జుట్టు అద్భుతంగా ఉండేటట్టు చేసేది రీటా. దానిలో అటువంటి శక్తీ, సువాసనా ఉన్నాయి శిరోజాలు సహజంగా, చక్కగా పెరగడానికీ, చల్లదనానికీ, దానికదేసాటి.

రీటా వాడి మీ కురుల సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకోండి. మీ శిరోజాలు ఏపుగా, ఒత్తుగా పెరిగి నిగనిగలాడుతూ మెత్తగా ఉంటాయి.

రీటా

స్త్రీలూ పురుషులూ వాడవచ్చును
నేడే ఒక సీసా కొనండి
ప్రతిచోటా దొరుకును

రీటో కంపెని, బొంబాయి, కలకత్తా, మద్రాసు

సంగ్రహ ప్రకటనలు

కావలెను

విజయవాడలో ఫోన్ వర్కింగ్ చేయుటకు 3 వ ఫారం చదివిన స్త్రీలు కావలెను వివరములకు ఫోన్ వర్క్స్, ఫోన్: 4619, పి పి విజయవాడ—1.

1. గ్రేడు—2 తెలుగు పండితుడు
2. ఏ టి.ఐ.

ప్రాంత కార్యాకేసన్ను కలవారు 21.71 లోపుగా కరస్పాండెంటు, శ్రీ భాగవతుల సోమన్న స్మారక హైస్కూలు, దిమిలి, విశాఖ జిల్లాకు పంపవలయును.

ట్రెయినింగ్ సెంటర్లలో పనిచేయుటకు అగ్రికల్చరల్ ఇన్‌స్ట్రక్టర్లు, బ్యాంకింగ్ ఇన్‌స్ట్రక్టర్లు B Sc (Ag) Agricultural Higher pass, B Com మరియు D Com ప్యాసయినవారు కావలెను అప్లికేషన్ 20నయా పైసలు కవరుపంపిపొందవచ్చును ప్రిన్సిపాల్
టెక్నికల్ ఎడ్యుకేషనల్ ట్రయినింగ్ సెంటర్, ఇన్నీసుపేట, రాజమండ్రి—2.

వెస్ట్ కంట్రోలర్లు, టెక్నికల్ అసిస్టెంట్స్ క్లార్కులు, చీఫ్ ఇన్‌స్ట్రక్టర్లుగను పనిచేయుటకు అప్లికేషన్లు కోరబడుచున్నవి. అప్లికేషన్ స్టాంపు 20 పైసల స్టాంపు కవరు పంపి పొందవచ్చును.
సూపరింటెండెంట్,
టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరీ, పౌల్ట్రీ, సాయిల్ టెస్టింగ్ సైన్సు కనకదుర్గ గుడిపేట, అమలాపురం, తూ గో జిల్లా.

వైద్యము

ఒరు క్షీణము విచారము వాపు, బద్ధ, వాతరోగము, ప్రత్యేకంగాలోపలిమందులతోను, పై పూతతోను నయమగును రు.13—50.
Kaviraj R. N. Chakravorthy 24 Debendra Ghosh Road, Calcutta-25

స్తంభించుండా ? డా. మానేకర్ "ఆటంస్టిమర్ పెట్లు" వాడి చక్కగా మాటాడండి అనేకులు లాభపొందారు. RAMAKANT Bros, 439, Shanwarapeth, Poona-30. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయవలెను.

వేంకటేశ్వర ఉచిత నిర్మూలన నిలయం మా వద్ద ఇస్నోఫీలియా, బ్రాంకైటీస్,ఆస్మా అన్నిరకముల దీర్ఘ మొండి ఉబ్బస వ్యాధులు బాగుచేయబడును లెటిపో మీ డబ్బు వాపసు. ఎం వర్ణం వెంకటేశ్వర్లు, తెనాలి—2 గు పి.

పుస్తకములు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేర్లు — జవాబులతో (SSLC స్టాండర్డ్) 450 పేజీలు. 1971 who is who తో—రైల్వే సర్వీస్ కమిషన్ ప్రశ్నేపేపరు జవాబులతో రు. 6/—.
స్వస్తిక్ బుక్ డిపో — రాజమండ్రి 1.

భాగవత కథ

16000 పేజీలు రు 202 లు సంక్రాంతి వరకు రు150లుమాత్రమే.కుందుర్తి భావనారాయణచెప్పినచందాలకు పుస్తకాలురావు. భాగవత కథాగ్రంథమాల, బుద్దాంపోస్టు, గుంటూరుజి.

అల్లోపతి మెడికల్ గైడ్స్
డా. రాఘవాచారి తెలుగు అనువాదాలు
(1970 రివైజుడు ఎడిషన్స్)

1	టేబులెట్స్, టానిక్స్‌గైడ్	8—00
2	ఇంజక్షన్ రిఫరెన్స్‌గైడ్	7—50
3	అల్లోపతిమెడికల్ మిర్రర్	7—50
4	అల్లోపతి మిక్చర్స్‌గైడ్	7—50
5	అల్లోపతి వైద్యచింతామణి	7—50
6	ఓపిల వ్యాధులు చికిత్సలు	7—50
7	ఆయుర్వేదఅల్లోపతి మెడికల్ గైడ్	9—00
	(రచన డా. పి. వి. రావు అండ్ డి.హెచ్.రావు)	
8	అల్లోపతియునానిపరామాపిడియా	10—00
9	ఋతుసురణ చంద్రిక	20—00

(వైద్యుల వద్ద వుండ తగిన గ్రంథం)
కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్ బుక్ పబ్లిషర్స్, రాజమండ్రి.

పాలసీ పోయినది

లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(1956 సం.రపు జీవిత భీమా కార్పొరేషన్ చట్టం క్రింద స్థాపితము)

శ్రీ పోలవరపు వెంకటేశ్వర్లు జీవితంపై ఎల్.ఐ.సి. ఆఫ్ ఇండియా మచిలీపట్టణం డివిజన్ జారీచేసిన పాలసీ నెం. 12999656 పోయినట్లు నోటీసు యివ్వబడినందున ఈ తేదీ నుండి నెల లోపుగా మాకు ఏ ఆక్షేపణ అందని పక్షంలో డూప్లికేటు పాలసీ జారీ చెయ్యబడును.

ఎం రామారావు,
డివిజనల్ మేనేజర్.

ఎడ్యుకేషనల్

హోమియోపతి కోర్సు ద్వారా నేర్చుకొని ఎం.డి.హెచ్ డిప్లొమా పొందండి. ప్రాస్పెక్టస్ కొరకు వ్రాయండి.
Hind Homeopathic College (APV) Sonepat (Haryana).

హోమియోపతి

ప్రసిద్ధమైన హోమియోపతి వైద్య శాస్త్రమును ఇంటియందే కూర్చుని తపాలా ద్వారా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల యందు నేర్చుకొని డాక్టరవండి ఉచిత వివరములకు నేడే వ్రాయండి.
డైరెక్టర్
కర్నాటక హోమియోపతి కాలేజ్
మల్లేశ్వరం, బెంగుళూరు—3

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రికగ్నైజ్డు బ్యాంకింగ్, ఎకౌంటెన్సీ, హార్టికల్చర్, అగ్రనమీ, బుక్‌కీపింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రయినింగ్ 8 నెలలు పొందుటకు S.S.L.C. P U C, 7th From, Matric S.S.C., లేదా సమానమైన అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చును. హాస్టలు, మెరిట్ స్కాలర్‌షిప్పులు గలవు. ఈ ట్రయినింగ్ పాసయిన వారు బ్యాంకింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, ఎకౌంట్సు అగ్రోనమీ అసిస్టెంట్స్, అసిస్టెంట్స్ హార్టికల్చరిస్ట్‌ను, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్సు గను నెం 1 కి రూ 240 — జీతముపై రాష్ట్ర ప్రభుత్వ యుద్యోగములు పొందెదరు. గుడివాడ, రాజమండ్రి, కదిరి, విశాఖపట్నం, బొబ్బిలి, తుని, వరంగల్, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, కాళహస్తి, అమలాపురం, కర్నూలు సెంటర్లలో ట్రయినింగ్ పొందువారు రు 1—50 పైసలు ఏం ఓ చేసి అప్లికేషన్స్, ప్రాస్పెక్టస్, పొందవచ్చును సెంక్షన్ పైన్సు లేక్కలలో వచ్చిన మార్కుల పై ఆధారపడియుండును.

1. సూపరింటెండెంట్,
టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రయినింగ్ సెంటర్, యస్. యస్. మిట్ట, రాజమండ్రి—1.
2. సూపరింటెండెంట్,
టెక్నికల్ ఎడ్యుకేషనల్ ట్రయినింగ్ సెంటర్, డోర్ నం. 3/63, కాకర్లవారి వీధి, గుడివాడ, కృష్ణాజిల్లా.
3. సూపరింటెండెంటు టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రయినింగ్ సెంటర్, పి బి ఎస్. చర్చి స్ట్రీట్ బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా.
4. సూపరింటెండెంట్,
టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రయినింగ్ సెంటర్, హాజియుస్మసిలా బిల్డింగు, మద్రాసు — బొంబాయి రోడ్డు, కదిరి, అనంతపురం జిల్లా.
5. సూపరింటెండెంట్,
టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రయినింగ్ సెంటర్, రెడ్డి కోలని, హనుమకొండ, వరంగల్.

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్డు ప్రొఫెషనల్ యూనిట్లు యందు ఒక సంవత్సరము శిక్షణపొందుటకు పి యు సి బై పి గ్రూపు, సెకెండ్‌ఫారం బైయాలజీ సైన్సు, S.S.S., S.S.L.C., H.S.C. చదివిన అభ్యర్థి వి అభ్యర్థులు 18 సంవత్సరముల దాటినవారు దరఖాస్తులు చేయవచ్చును. ఈ ప్రొఫెషనల్ యూనిట్లలో ప్యాసయినవారు పాథోలజీ కంట్రోలర్స్, పిర్మ్ సూపరింటెండెంట్స్, ఎక్స్‌టెన్షన్ స్పెషలిస్టు, ప్లాంట్ బ్రీడర్సు, పోమోలజీ ఆర్గనైజర్సు గను రూ. 220 — లు జీతముపై ఉద్యోగములు పొందెదరు. బొబ్బిలి, పార్వతీపురం, తుని, రాజమండ్రి, వరంగల్, నెల్లూరు, కదిరి, గుడివాడ, కాళహస్తి, మదనపల్లి, చిత్తూరు, అమలాపురం, యూనిట్లలో ట్రయినింగ్ పొందువారు రూ. 1—50 ఎం. ఓ. చేసి ట్రయినింగ్ యూనిట్ ఫారములు పొందవలెను. హెచ్చు విద్యార్హ తగలవారికి ప్రాధాన్యత యివ్వబడును దరఖాస్తుదారు ఎట్టి సిఫారసులు చేయించరాదు. మెరిట్ స్కాలర్‌షిప్పులు గలవు.

1. సూపరింటెండెంట్,
ట్రయినింగ్ యూనిట్ ఫర్ ఎక్స్‌టెన్షన్, క్రాప్స్, హజ్బండరీ, పాథోలజీ పోమోలజి, ప్లాంట్ బ్రీడింగ్, శివరాత్రి నాగయ్య బిల్డింగు, కాకర్లవారి వీధి గుడివాడ కృష్ణాజిల్లా,
2. సూపరింటెండెంట్,
ట్రయినింగ్ యూనిట్ ఫర్ ఎక్స్‌టెన్షన్ క్రాప్స్ హజ్బండరీ, పాథోలజీ, పోమోలజీ, ప్లాంట్ బ్రీడింగ్, హాజియుస్మసిలా బిల్డింగు, మద్రాసు — బొంబాయి రోడ్డు, బైపాస్ రోడ్డు, కదిరి, అనంతపురం జిల్లా.
3. సూపరింటెండెంట్,
ట్రయినింగ్ యూనిట్ ఫర్ ఎక్స్‌టెన్షన్, క్రాప్స్ హజ్బండరీ, పాథోలజీ, పోమోలజీ, ప్లాంట్ బ్రీడింగ్, పి. బి. యం. చర్చ్‌స్ట్రీట్, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అటవీ శాఖ

నెం. 7546/హెచ్,3—70

శ్రీ ఎ. వి. రామకృష్ణారావు,ఐ. ఎఫ్.ఎస్, అటవీ శాఖ విభాగాధికారి మంచిర్యాల.

వేలం ప్రకటన

ఇందుమూలమున సమస్త ప్రజలకు తెలియచేయడ మేమనగా మంచిర్యాల అటవీ శాఖ విభాగముయొక్క కలప మరియు వరట చెరుకు కూపులు మరియు థిన్నింగు కూపులు 1971 సం పకు మంచిర్యాల అటవీశాఖ విభాగాధికారిచే (డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్) గాని, లేక వారిచే నియమితులైన వారిచే కాని ఇంతకుముందు ప్రకటించిన తేది 21—12—1970 మరియు 22.12.70 బదులుగా తేది 4—1—1971 మరియు 5—1—1971 న ఉదయం 11—00 గంటలకు మంచిర్యాల అటవీశాఖవారి వేలపు హాలులో బహిరంగ వేలముద్వారా అమ్మబడును.

వేలము కావింపబడు కూపు యొక్క వివరములు మరియు నిబంధనలు అటవీశాఖ విభాగాధికారి కార్యాలయం నుండి గాని లేక దానికి సంబంధించిన అటవీ క్షేత్రాధికారి కార్యాలయం నుండిగాని స్వయముగా లేక పోస్టు ద్వారాగాని పొందవచ్చును.

ఎ. వి. రామకృష్ణారావు.
అటవీశాఖ విభాగాధికారి,
మంచిర్యాల,
ఆదిలాబాదు జిల్లా.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

మహబూబ్‌నగర్‌లో 132 కె. వి. సబ్ స్టేషన్ వద్ద 5క్వ బ్లాకులు వసతిగృహాల నిర్మాణానికి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించ బడుతున్నవి. వివరాలుఇవి:

కాంట్రాక్టు స్వభావం: ఎల్. ఎస్.
కాంట్రాక్టు కాలం: 6 నెలలు.
ఎర్నెస్టుమనీ ధరావతు: రు. 3,500 —

టెండర్లు దిగువ సంతకంచేసిన వారికి 16—1—71 మధ్యాహ్నం 3 గంటలలోపుగా చేరవలెను. టెండర్లు అదేరోజున హాజరు కాగోరిన టెండరుదారుల లేదా వారి ప్రతినిధుల సమక్షంలో 3—30 గంటలకు తెరువబడును. టెండర్లు పంపే సీల్డు కవరుపై 'మహబూబ్‌నగర్ 132 కె వి సబ్‌స్టేషన్ వద్ద వసతిగృహ నిర్మాణానికి టెండర్లు ఎర్నెస్టుమనీ జతపరచ బడినది" అని వ్రాయవలెను.

టెండర్లు పంపదలచినవారు లిఖితపూర్వకమైన దరఖాస్తు ద్వారా దిగువ సంతకంచేసిన వారిమించి 6—1—71 నుండి 15.1 71 వరకు ఆఫీసు పనిచేసే అన్ని రోజులలోను పొందవచ్చును. ప్రతి టెండరు సెట్టుకు అమ్మకంపన్నుసహా దానిఖరీదు రు 10—30కు క్రాస్‌చేసిన డిమాండుడ్రాఫ్టు రూపంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) కన్‌స్ట్రక్షన్ డివిజన్ హైదరాబాద్ 4 పేర దరఖాస్తుతోపాటు పంపవలెను. డ్రాస్‌చెయ్యబడిన డిమాండుడ్రాఫ్టు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లనుంచిగాని వాటి బ్రాంచీలనుంచిగాని, హైదరాబాద్‌లోని స్టేట్‌బ్యాంకులో సొమ్ము చెల్లింపబడదల పద్ధతిని ఏ షెడ్యూలు బ్యాంకునుంచి అయినాగాని తీసుకోవచ్చును.

డిమాండుడ్రాఫ్టు జతపరచబడని టెండరు దరఖాస్తులు పరిశీలింపబడవు. ఒకసారి చెల్లింపబడిన టెండరు స్పెసిఫికేషన్ల ఖరీదు ఏ పరిస్థితిలోను వాపసు చెయ్యబడదు. ఆలస్యంగా అందిన టెండర్లు, సక్రమంగా సీలు వేయక పంపినవి, డిపార్టుమెంటల్ ఫారాలలో లేనివి తిరస్కరింపబడును. దిగువ సంతకం చేసిన వారికి ఏ టెండరునైనాగాని, అన్ని టెండరులనుగాని కారణము తెలుపకనే తిరస్కరించే అధికారముకలదు.

సూపరింటెండింగ్ ఇంజనీర్,(సిఅండ్ డి)
ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు,
విద్యుత్‌సౌధ, ఖైరతాబాద్,
హైదరాబాద్—4.
ఫోన్లు: 34739, 30106—204.

తంతి - తపాలా శాఖ

పోస్టాఫీసులలోను, డిపార్టుమెంటు కమ్యూనికేషన్ విభాగంలోను సైక్లోస్టైల్ మిషన్లు, ఆర్. ఎం. ఎస్. సార్టర్ల ఉద్యోగములకు దరఖాస్తులు కోరుచు 1970 నవంబరు 25, 26, 27 తేదీలలో వెలువడిన ప్రకటన విషయమై ఇందుమూలముగ తెలియజేయునదేమన ఈ డిపార్టుమెంటులో గుమాస్తా ఉద్యోగమునకు ఎస్. ఎస్.సి. ప్యాసు కూడా అర్హతగ గమనింపబడుచున్నది. గ-ఉద్యోగములకు ఇట్టి అభ్యర్థులు ఎల్లరు కూడా దరఖాస్తు చేయవచ్చును. కాగా ఈ నిమిత్తము ఈ ఆఫీసుకు దరఖాస్తులు చేరవలసిన కడపటి తేదీ 15—1—1971 వరకు పొడిగింపబడినది. దరఖాస్తు ఫారములు మామూలుగా ఆంధ్ర సర్కిల్‌లోని అన్ని పోస్టాఫీసులనుండి 12—1—1971 వరకు పొంద వచ్చును. లోగడ ప్రకటనలో పేరొందబడిన ఇతర అర్హత నిబంధనలలో మార్పులేదు.

DAVP-710 (616)/70.

ఏజంట్లు కావలెను

న్యూ ఆంధ్ర సోపు కుంకుడుకాయల పొడిని కమిషన్‌పై విక్రయించుటకు అన్ని నగరములలో ఏజంట్లు కావలెను. వివరములకు : న్యూ ఆంధ్ర సోపు హౌస్ యునైటెడ్ స్ట్రీట్, 4—5—235 సుల్తాన్‌బజార్, హైదరాబాద్—1.

వెహికల్ ఫ్యాక్టరీ, జ బ ల్పూ ర్

ఈ క్రింది ఐటములను జరుగురుగా సప్లయి చెయ్యడం నిమిత్తం అప్రూవుడు కంట్రాక్టరుల నుంచి భారత రాష్ట్రపతి తరఫున ఆఫీసర్—ఇన్‌ఛార్జి సీలు వేయబడిన కొటేషన్లు ఆహ్వానిస్తున్నారు.

1. టెండరు నెం. 70/1515/వి/వి.ఎఫ్.జె/ఎస్. శక్తిమాన్ ట్రాన్స్‌ఫర్ కేసు (మెటీరియల్ సి 60)కి ఫిట్‌కాజిల్‌నట్—18525నంబర్లు
2. టెండరు నెం 70/1516/వి/వి ఎఫ్ జె/ఎస్: శక్తిమాన్ డ్రైవర్స్ కాబిన్‌కు సెంట్రల్ మౌంటింగ్ ఆఫ్ కాబిన్ రైట్ అండ్ లెఫ్ట్‌కు కంప్లీట్ అసెంబ్లీ—3535 సెట్లు (అసెంబ్లీ ప్రకారం కాస్టింగులు—ఫైనల్ మెషినింగ్)
3. టెండరు నెం. 70/1517/వి/వి ఎఫ్ జె/ఎస్: శక్తిమాన్ వెహికల్స్‌కు కప్పుడల నిమిత్తం సి ల్ ఫాబ్రికేటెడ్ ఐటములు, బ్రేక్ సిలెండర్‌కు బ్రాకెట్, హేండ్‌బ్రేక్ వాల్యుకు బ్రాకెట్—3535 సెట్లు
4. టెండరు నెం. 70/1518/వి వి/వి ఎఫ్ జె/ఎస్: శక్తిమాన్ ఇంజన్ మెటీరియల్ స్పెసిఫికేషన్ ఆర్ జి 5 ఫ్లాంజి కూలింగ్ వాటర్ పైపుకు కాపర్ అలాయిడ్ కాస్టింగులు—11115 నెంబర్లు.
5. టెండరు నెం. 70/1519/వి వి/వి ఎఫ్ జె/టి.ఎస్: నిస్సాన్ 1టన్‌కు లీఫ్ స్ప్రింగ్ అసెంబ్లీ ముందు వెనుక భాగాలలో —2040 సెట్లు
6. టెండరు నెం 70/1520/వి వి/వి ఎఫ్ జె/టి ఎస్: నిస్సాన్ 1 టన్ షీట్‌మెటల్ ఫాబ్రికేటెడ్ ఐటమ్సు ఆఫ్ బ్రాకెట్ అసెంబ్లీ. ఆర్ హెచ్. అండ్ ఎల్. హెచ్
7. టెండరు నెం. 70/1521/వి వి/వి.ఎఫ్.జె/టి.ఎస్.సి నిస్సాన్ ప్లాట్‌ఫామ్‌కు వెదర్ స్ట్రిప్ (రబ్బరు ఐటం) —నెంబర్లు 6000
8. టెండరు నెం. 70/1522/వి వి/వి.ఎఫ్.జె/టి.ఎస్.సి నిస్సాన్ పెట్రోల్ (ఎలెక్ట్రికల్‌ఐటం)కు సాకెట్ అసెంబ్లీ ఫిమేల్ లైటు—నంబర్లు 3000
9. టెండరు నెం. 70/1549/వి వి/వి.ఎఫ్.జె/ఎస్: శక్తిమాన్ వెహికల్స్‌కు స్ప్రింగ్ వాషర్, స్ప్రింగ్ సర్క్లిప్ ఇత్యాదులు వగైరా. (9 ఐటములు ఒక్కొక్కటి 3535 సెట్లు)
10. టెండరు నెం. 70/1550/వి.వి/వి.ఎఫ్.జె/ఎస్: శక్తిమాన్ వెహికల్‌కు పియట్‌కోన్‌పాయింట్‌తో హెక్స్ స్క్రూ హెక్స్‌హెడ్ బోల్టులు, వాల్‌స్క్రూస్, కాలర్‌నట్, కాప్‌నట్ వగైరా(8 ఐటములు—ఒక్కొకటి 3535 సెట్లు)
11. టెండరు నం 70/1551/వి వి/వి.ఎఫ్.జె/ఎస్: శక్తిమాన్ వెహికల్‌కు స్ప్రింగ్ క్లాంపు క్లిప్ రిలీఫ్, కవర్ క్రాంక్ కేస్, గైడ్ వగైరా (షీట్/బార్ మెటల్ ఫాబ్రికేషన్ (8 ఐటములు ఒక్కొకటి —3535 సెట్లు
12. టెండరు నెం. 70/1552/వి.వి/వి.ఎఫ్.జె/ఎన్.సి: నిస్సాన్ వెహికల్స్‌కు మవుంటింగ్ బ్రాకెట్ ఆల్టర్నేటర్. 5040 నంబర్లు.
13. టెండరు నెం. 70/1553/వి.వి/వి.ఎఫ్.జె ఎన్.సి: నిస్సాన్ కారియర్‌కు అసెంబ్లీ రీ—ఇంగ్ రేడియేటర్ స్టే ఎల్.హెచ్. అండ్ ఆర్.హెచ్.కంప్లీట్ (షీట్‌మెటల్ ఫాబ్రికేషన్—2040 సెట్లు)
14. టెండరు నెం. 70/1554/వి.వి/వి.ఎఫ్.జె/ఎన్.సి: నిస్సాన్ వెహికల్స్‌కు స్క్రూలు, బోల్టులు, వాషర్లు (స్ప్రింగ్‌లాక్, ప్లేన్) స్టడ్‌లు వగైరా 73 ఐటములు—ఒక్కొకటి 3000 సెట్లు.
15. టెండరు నెం. 70/1555/వి.వి/వి.ఎఫ్.జె/ఎన్.సి: నిస్సాన్ ప్లాట్‌ఫామ్‌కు ట్యూబ్ బ్రీదర్ (మెటీరియల్:వైనిల్ ట్యూబ్)—3000 నంబర్లు.

డ్రాయింగులు వగైరా ఈ టెండరు ఫారాలు వరుస నెం. 1 నుంచి 8 వరకు అయిన నుంచి 20.1.1971 వరకు వరుస నెం. 9నుంచి 15 వరకు 31.1.71 వరకు ఫ్యాక్టరీకి కెపాసిటీ వివరాల తోను, యిటువరటి స్టోర్సు ఖాతాదారుపేరుతో సహా 1, 2,3,4 5, 9, 10, 12,13, 14 ఐటములకు ఒక్కొక దానికి రు 50 —వరుసనెం 6, 8 వరకు ఒక్కొక ఐటంకు రు 25 — వంతున వరుస నెం. 7, 15 ఐటములకు రు 10/— వంతున వరుస. నెం. 11వ ఐటముకు రు. 100/— చెల్లించి దరఖాస్తు ద్వారా పొందవలెను. టెండరు ఫారం ఖరీదు వాపసు యివ్వబడదు. టెండరు నెం. లేకుండా పంపిన మనియార్డరు అంగీకరింపబడదు. ఇతర వివరములకు 30-12 70 తేదీ ఇండియన్ ట్రేడ్ జర్నల్ చూడవలెను.

ఆయా ఐటములలో వ్యాపారం చేసే తరంబు మాత్రమే కొటేషన్ యివ్వవలెను.

davp-666 (440)/70

ఉచితము ఉచితము ఉచితము

తెల్లమచ్చలు

పేరొందిన మా ఆయుర్వేదిక్ మందుతో తెల్లమచ్చలు, యితర అన్ని చర్మవ్యాధులు గల అనేకమంది రోగులకు నయమైనది. ఏడు రోజులలో మచ్చలు రంగు మారును. తరువాత మానిపోవును. ఒక బుడ్డి మందు ఉచితము. మోసకారుల గురించి జాగ్రత్త. ఒకసారి వాడి చూడండి.
BANERJEE PHARMACY (21), (P O) KATRISARAI (Gaya).

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆఫ్ జ్యూడియకేచర్ హైదరాబాద్‌లో

(ఒరిజినల్ జూరిస్‌డిక్షన్)

1956 సం.రపు కంపెనీల చట్టం వ్యవహారం మరియు విజయలక్ష్మి టాకీసు (ప్రై) లిమిటెడ్ (లిక్విడేషన్‌లో వున్నది) వ్యవహారం

1963 సం రపు కంపెనీ పిటీషన్ సం. 3 డివిడెండ్ (వడ్డి) డిక్లరేషన్‌కు సంబంధించిన ప్రకటన.

రూపాయలలో 100 పైసల డివిడెండ్ (వడ్డి) డిక్లేరు చెయ్యబడినట్లు యిందు మూలంగా నోటీసు యివ్వబడినది. అది 6 2 1971న ఆ తరువాత రోజులలోను 5 8 1971 వరకు అఫీషియల్ లిక్విడేటర్ ఆఫీసులో ఆఫీసు పనిచేసే అన్ని రోజులలోను యివ్వబడును.

ఈ డివిడెండు (వడ్డి) లో పాల్గొనడానికి అర్హత గల ప్రతి వ్యక్తికి ఈ మేరకు నోటీసు అందజేయబడును. సదరు నోటీసును చూపించనిదే సొమ్ము చెల్లించబడదు.

ఎస్. నారాయణన్,
అఫీషియల్ లిక్విడేటర్.
ఆఫీసు ఆఫ్ ది అఫీషియల్ లిక్విడేటర్
3—4—854 బర్కత్‌పురా
హైదరాబాద్—27.

సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

రేసుమిల్లు సామానుల విక్రయం.

బాయిలర్లు, ఎక్స్‌పెల్లర్లు, ఆయిల్ మరియు స్టీం ఇంజనులు, స్టెబిలైజర్ ఇంగ్లీషు మరియు ఇండియన్ పుల్లీలు, బెల్టింగు షాఫ్టింగ్, హాల్లర్సు, షెల్లర్సు వగైరా అమ్మబడును.

వివరములకు:
కాలెపెటి వరదయ్య, ఫోన్ 136,
పెళ్ళ విన్న కృష్ణ, ఫోన్ 16
భవనం.

భూమి అమ్మబడును. ఒంగోలు జిల్లా కందుకూరు తాలూకాలో, నాగార్జునసాగరు ఆయకట్టులోని, తరగని లోతైన మడుగు బండే యేటి ఒడ్డున ఒకే ప్లాటు 15 యకరములు కండగల చదునైన ఎర్రనేల, బ్రహ్మాండమైన పీటవసతి, తోటలకు పొగనార్లకు సమస్త పైర్లకు అనుకూలం.20 వేలకు మించిన ఆఫర్లు మాత్రమే పరిశీలించబడును. పచ్చవ రఘునయ్య, 5—1—555, ట్రూప్ బజారు, హైదరాబాద్.

వివాహ ప్రకటనలు

ప్రొఫెషనల్ గ్రాడ్యుయేటు నెం 1 కి రూ. 500 సంపాదనలోయున్న బ్రాహ్మణ యువకునకు మెడికల్ గ్రాడ్యుయేట్ లేక గ్రాడ్యుయేట్ టీచర్ లేక కాలేజీ డిమాన్‌స్ట్రేటర్ లేక లెక్చరర్ కావలెను. కులపు పట్టింపు లేదు.
బాక్స్ నెం. 2825, కేరాఫ్ ఆంధ్రపత్రిక, విజయవాడ—3.

ప్రకటనలు

శిల్పి శ్రీ కాటూరు చంద్రయ్య అండ్ సన్స్, దేవాలయ నిర్మాణ, శిల్ప నిపుణులు.

వేసము అన్నిరకముల దేవాలయ గోపురములు, సిమెంటు విగ్రహములు, శిల్పములు, శాస్త్రయుక్తముగానవీనపద్ధతులం సకాలములో అందచేయగలము.
అడ్రసు: 'శిల్పరత్న' కాటూరు సుబ్బారావు, గాంధి విగ్రహంవద్ద, బాలాజీరావు పేట, తెనాలి—2.

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక

జాతీయ ప్రజాస్వామ్య పార్టీల విజయంపట్ల కామరాజ్ విశ్వాసం

మధ్యంతర ఎన్నికలపై రాజాజీతో చర్చలు

మద్రాసు, జనవరి 2: లోక్ సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో జాతీయ ప్రజాస్వామ్య పార్టీలు విజయం సాధించగలవనే దృఢ విశ్వాసాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు శ్రీ కామరాజ్ నేడిక్కడ వ్యక్తం చేశారు.

శ్రీ కామరాజ్ నేటి ఉదయం స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారిని ఆయన నివాసంలో కలుసుకొని చర్చలు జరిపిన పిమ్మట ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

లోక్‌సభ రద్దు అయిన పిమ్మట శ్రీ కామరాజ రాజాజీలమధ్య జరిగిన ఈ సమావేశంలో వారుభయులు అరగంటసేపు చర్చలుజరిపారు. వీరుభయులు మధ్యంతర ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తున్నది.

ఈ చర్చలు ముగియ గానే శ్రీ కామరాజ్ తమిళనాడు పి సి. సి. కార్యవర్గ సమావేశములో పాల్గొని చర్చల వివరాలను తెలుపడానికి సత్యమూర్తి భవన్‌కు వెళ్లారు.

చర్చల గురించి వెల్లడించడానికి రాజాజీ నిరాకరించి, శ్రీ కామరాజ్‌ను కలుసుకోవలసిందిగా విలేఖరులకు సూచించారు.

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికల సర్దుబాట్లు గురించి వీరుభయులూ చర్చించినట్లు, అధికార కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు వ్యతిరేకంగా జాతీయ ప్రజాస్వామ్యపార్టీలు అనుసరించదగు విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తున్నది.

శ్రీ కామరాజ్ పి. టి. ఐ. విలేఖరితో మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలలోజాతీయ ప్రజాస్వామ్య పక్షాలు విజయం సాధించగలవనే దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

'అసెంబ్లీ రద్దుపై ప్రధానితో చర్చలు జరపలేదు'

శ్రీ కరుణానిధి స్పష్టీకరణ

మద్రాసు, జనవరి 2: ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధితో నిన్న తాను జరిపిన చర్చలలో అసెంబ్లీని రద్దు చేసే విషయాన్ని చర్చించలేదని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి నిన్నిక్కడ తెలిపారు.

శ్రీ కరుణానిధి ఢిల్లీ నుండి నేడిక్కడకు తిరిగి రాగానే విలేఖరులతో మాట్లాడుతూ లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో అధికార కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాట్లు, ఆదితర రాష్ట్ర సమస్యల గురించి తాను ప్రధానితో చర్చించినట్లు తెలిపారు.

అసెంబ్లీని రద్దు చేసే సమస్యపై ప్రధాని వైఖరి తెలుసుకోడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్లు వ్యాపించిన వదంతుల గురించి ఒక విలేఖరి ప్రస్తావించగా శ్రీ కరుణానిధి "అదంతా వదంతి" అన్నారు.

"ప్రధాని అసెంబ్లీలను రద్దు చేయవలదని తమ పార్టీ ముఖ్యమంత్రికి పార్టీ నాయకులతొగా సలహా యిచ్చారు అటువంటప్పుడు ఆమె నాకు ఏమని సలహా యిస్తారు?" అని ఆయన అన్నారు.

తమిళనాడులో ఫ్రంట్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సమస్య జనవరి 3 పిమ్మట నిర్ణయింపబడుతుందని ఆయన చెప్పారు.

రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశమైనపుడు అసెంబ్లీ రద్దు గురించి చర్చిస్తారా అని ప్రశ్నించగా శ్రీ కరుణానిధి రేపటి మంత్రివర్గ సమావేశం మామూలుదని, ఈ సమస్య రాదని అన్నారు.

కావేరీ నదీ జలాల వివాదంపై కేంద్రం 'అశ్రద్ధ'ను తాను ప్రధాని దృష్టికి తెచ్చినట్లు శ్రీ కరుణానిధి చెప్పారు.

శ్రీ వెంకటరామ అయ్యర్ మృతి

సుప్రీంకోర్టు మాజీ జడ్జి

మద్రాసు, జనవరి 2: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ టి. యల్. వెంకటరామ అయ్యర్ నేటిమధ్యాహ్నం ఇక్కడమరణించారు

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు వున్నారు.

శ్రీ అయ్యర్ ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆయనకు 'సంగీత కళానిధి' అనేబిరుదుకూడా వుంది. అయన 1964 నుంచి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యారు.

ఆయన సంగీత శాస్త్రంపై ఎన్నో వ్యాసాలు వ్రాశారు. 1944 నుంచి ఆయన మద్రాసులోని సంగీత అకాడమీ అధ్యక్షులు శ్రీ అయ్యర్ మద్రాసులో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా, అపిమ్మట సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. శ్రీ అయ్యర్ లా కమిషన్ చైర్మన్ కూడా.

కేంద్ర హోంశాఖకు కొత్త కార్యదర్శి

న్యూఢిల్లీ, జనవరి 2: రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ నారాయణ్ నేడు హోంశాఖ కార్యదర్శి పదవిని స్వీకరించారు.

రక్షణ శాఖలో రక్షణ సరఫరాల కార్యదర్శి శ్రీ జి.ఎల్. సేథీ రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి పదవిని చేపట్టారు.

పౌర విమానయాన శాఖ అదనపు కార్యదర్శి శ్రీ త్రివేణి ప్రసాద్ సింగ్ నేడు పదవీ విరమణ చేసిన శ్రీ ఎస్. చక్రవర్తి నుండి విద్యా, యువజన సర్వీసుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పదవీ బాధ్యతలను స్వీకరించారు.

నాగపూర్‌లో విద్యార్థుల ఘర్షణ

పోలీసులచే బాష్పవాయు ప్రయోగం

నాగపూర్, జనవరి 2 : నిన్న ఉదయం ఇక్కడ అంబేద్కర్, వ్యవసాయ కళాశాలల విద్యార్థులు రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగగా 9 మంది గాయపడ్డారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు.

అంబేద్కర్ కళాశాలవద్ద జరిగిన సమావేశంలో విద్యుచ్ఛక్తికి అంతరాయం ఏర్పడగా అక్కడనుండి తిరిగి వస్తున్న విద్యార్థులపై వ్యవసాయ కళాశాల విద్యార్థులు దౌర్జన్యానికి పూనుకొన్నారు. ఒక విద్యార్థిని కూడా విద్యార్థులు వేధించారని తెలియగానే మొన్న అర్ధరాత్రి అంబేద్కర్ కళాశాల విద్యార్థులు గుమిగూడిరాళ్లు రువ్వారు. పరస్పరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దౌర్జన్యానికి దిగారు.

కేరళలో వ్యవసాయ యూనివర్శిటీ స్థాపనకు గవర్నరుచే ఆర్డినెన్సు

త్రివేండ్రం, జనవరి 3: కేరళలో వ్యవసాయానికి సంబంధించిన సిద్ధాంతం, ఆచరణ విధానాల అభివృద్ధికై కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి రాష్ట్ర గవర్నర్ నిన్న ఒక ఆర్డినెన్సు జారీ చేశారు.

మత్స్య, అటవీ, వ్యవసాయ ఇంజనీరింగ్, హోంసైన్సు, వెటరినరీ, తోట పనులు మున్నగు వివిధ శాఖలలో ఈ యూనివర్శిటీ విద్యా బోధన జరుపుతుంది.

ప్రధాని సహాయనిధికి రు. 25 వేలు విరాళం

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రధాని సహాయనిధికి రైల్వే మహిళా కేంద్ర సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి బి.సి. గంగూలీ నిన్న రు25000 ల చెక్కును ప్రధానికి బహూకరించారు.

కలకత్తా, జనవరి 2: హుగ్లీ జిల్లా కుపూర్‌లో నిన్న ఉదయం కొంతమంది దుండగులుపోలీసు అధికారిని కత్తితో పొడవగా, ఆయన జరిపిన కాల్పులలో ఒక వ్యక్తి మరణించాడు. మార్కెట్ నుండి ఇంటికి వస్తుండగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాయ్ బర్మన్‌పై 5 మంది వ్యక్తులు విరుచుకొని పడ్డారు. అప్పుడు ఆయనకాల్పులు జరిపారు. శ్రీ బర్మన్‌ను ఆసుపత్రిలో చేర్చారు.

విదేశ సహాయం బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం

వాషింగ్టన్, జనవరి 2: విదేశాలకు అదనపు ఆర్థిక సహాయ కార్యక్రమాలకు గాను 2534 కోట్ల డాలర్లవరకు నిధులు వినియోగించడానికి ప్రెసిడెంట్ నిక్సన్‌కు అధికారం ఇస్తున్న విదేశ సహాయం బిల్లును అమెరికా కాంగ్రెస్ నిన్నరాత్రి ఆమోదించినది.

అయితే, సూపర్ సానిక్ రవాణా విమానాల నిర్మాణానికి నిధులు సమకూర్చే విషయంపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ కృతకృత్యం కాలేదు.

ప్రధానిగృహంవద్ద పంజాబు రైతుల ప్రదర్శన

న్యూఢిల్లీ, జనవరి 2 : రూర్బు జర్మనీ సప్లయిచేసిన లోపభూయిష్టమైన ట్రాక్టర్ల స్థానే కొత్త ట్రాక్టర్లు ఇవ్వాలని కోరుతూ నిన్న ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నివాస గృహం ఎదుట పంజాబ్‌కు చెందిన 250మంది రైతులు ప్రదర్శనలు జరిపారు. వీరంతా రూర్బు జర్మనీ ట్రాక్టర్లు కొనుగోలు చేసినవారే!

కేంద్ర ఆహార శాఖ స్టేట్‌మంత్రి శ్రీ షిండే యింటి ఎదుట కూడా వారు ప్రదర్శనలు చేశారు. వారు ప్రధానిని, శ్రీ షిండేను కలుసుకొన్నామని ట్రాక్టర్ సొంతదారుల సంఘం ప్రతినిధి చెప్పారు

ఈ సమస్యను గూర్చి వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నానని ప్రధాని వారితో అన్నారు.

ప్యాసింజర్లు లేకుండా దుబాయ్‌కి పోరిపోతున్న 71 మంది అరెస్టు

కోజికోడ్, జనవరి 2: అనుమతిపత్రాలు లేకుండా దుబాయ్‌కి పారిపోతున్న 71 మందిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

వీరందరిని ప్రశ్నిస్తున్నట్లు, వీరు రాష్ట్రములో వివిధ ప్రాంతాలకు చెందిన వారని అధికార ప్రతినిధి నిన్న ఉదయం తెలిపారు.

పర్షియన్ జలసంధి ప్రాంతంలో ఎక్కువ జీతాలతో ఉద్యోగాలు లభిస్తాయని వీరందరూ ఇలా రహస్యంగా ప్రయాణమైనారట.

సముద్రతీరంలో ఒక నౌకలో ఎక్కిపోవడానికి వీరు చేపలు పట్టే పడవలలో వెళుతుండగా వీరిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

"టెక్స్‌మో" చాఫు కట్టర్

బల్లపరుపుగ మరియు నిలువుగ అమర్చు తున్నది.



తయారీదారులు: టెక్స్‌మో ఇండస్ట్రీస్, కోయంబత్తూరు—11.
17, ... , ...—1

బ్రేక్స్ ఇండియా లిమిటెడ్

(టి.వి.ఎస్. కంపెనీల గ్రూప్ మెంబరు)

పాడి, మదరాస్-50

గర్లింగ్ బ్రేక్స్ ఉత్పత్తిదారులకు తమ మెయింటెనెన్సు డిపార్టుమెంటుకు

కావలెను

1. ఫిట్టర్సు :
అర్హతలు: ఎస్.ఎస్.ఎల్.సి.—ఐ టి.ఐ. అర్హతతో!
అనుభవం: మధ్యరకం ఇంజనీరింగ్ పరిశ్రమకు చెందిన మెయింటెనెన్సు డిపార్టుమెంటులో సుమారు 7 యేళ్ల అనుభవం. అన్నిరకాల మెషిన్ టూల్సు, ముఖ్యంగా హైడ్రాలిక్ మరియు మెకానికల్ ఎక్స్ ప్రెస్ ఎరెక్షన్ మెయింటెనెన్సులలో పరిచయం కలిగి వుండవలెను.
2. ఎలెక్ట్రిషియన్స్ :
అర్హత ఎస్ ఎస్ ఎల్ సి. ఐ టి ఐ అర్హతతో.
అనుభవం కన్వెన్షనల్, స్పెషల్ పర్పస్ మెషిన్‌టూల్సు అన్నిరకాలకు చెందిన ఎలెక్ట్రిక్ పరికరాల ఇన్‌స్టలేషన్, మెయిన్‌టెనెన్సులలో సుమారు 7 సంవత్సరాల అనుభవం. ట్రబుల్ షూటింగ్ పనుల కోసం కాంప్లెక్సు స్వభావంకల స్కీమాటిక్, వైరింగ్ డ్రాయింగులను ట్రేస్ చెయ్యగలిగి వుండాలి. హై టెన్షన్ ఎక్విప్‌మెంటు మరామత్తులు, మెయింటెనెన్సు చెయ్యగలగాలి.

వయస్సు : 32 ఏళ్ల లోపు.

అర్హతలు, అనుభవం, వయస్సు, తీసుకొన్న జీతం, కావలసిన జీతం వివరాలతో. ఈ ప్రకటన తేదీ నుంచి 10 రోజులలోగా పర్సనల్ మేనేజర్‌కు దరఖాస్తు చెయ్యవలెను.

ఆంధ్రప్రభ కళాసాహిత్యవిజ్ఞానవేదిక

అరవింద, రవీంద్రుల కవితా వైభవం

అమరేంద్ర

భారతమాత రత్నగర్భ అనే ప్రఖ్యాతిని సార్థకం చేసుకునేటందుకు కాబోలు క్రిందటి శతాబ్దంలో ఉత్తమ పుత్ర రత్నాలలో కొన్నిటిని ప్రసాదించింది. ఆ కోవకు చెందిన అమూల్య రత్నాలు రవీంద్ర కవీంద్రులు, మహాయోగి అరవిందులు. అర్ధవిజ్ఞత కాసారంలో వికసించిన దివ్యార విందం శ్రీ అరవిందయోగి శేముషి వైభవం. విశ్వకవితారావళిలో గుబా ళించిన అపార్వ ప్రసూనం రవీంద్రుని ప్రసన్న మధుర కవితా విలాసం. నిద్రాణ మైన జాతికి ప్రబోధం కలిగించిన దివ్య వైతాళికులుగా అరవింద, రవీంద్రులు అజరామర కీర్తితో అలరారుతున్నారు.

కవితా జీవితం ప్రారంభించి, సంకుల రాజకీయ రంగంలో ప్రముఖ పాత్ర నిర్వ హించి, తదుపరి ప్రవాసిగా విశ్వ... మించి పూర్ణయోగ ప్రవక్తగా పరిణ మించారు అరవింద ఘోషు. ఎనిమిదవ యేట కవితా ప్రస్థానం మొదలు పెట్టి ఎనుబదవ సంవత్సరంలో మృత్యుప్రాంగ ణంలో అడుగిడే వరకూ కవిగా జీవించి, ఉన్నత శిఖరాలు అధిరోహించిన సారస్వత తపస్వి రవీంద్రనాథ్ టాగూరు. ఇంగ్లండులో చదివి విద్యాభ్యాసం పూర్తి చేసిన అరవిందుడు స్వదేశానికి మరలివచ్చి మాతృ భాషను అభ్యసించారు అరవింద మనీషి. అందువల్ల ఆయన రచనా వ్యాసంగ మంతా ఆంగ్ల భాషలో సాగింది. గీతాంజలి ఆంగ్లానువాదంతో నోబెల్ బహుమతి అందుకున్నప్పటికీ, తన మాతృభాష బెంగాలీలోనే రవీంద్రుని అపార సాహిత్య సృష్టి కొనసాగింది. రవీంద్రుని రచనల మూలాంగం వంగభాష. అంతర్జాతీయ మైన ప్రఖ్యాతి మూపారి ఎంగట్టింది.

రవీంద్రుడు వయస్సులో పన్నెండేళ్ళు పెద్ద అయినప్పటికీ, అరవిందుని విశిష్ట వ్యక్తిత్వాన్ని గుర్తించి వినయపూర్వకంగా అభివందనం చేశారు. "అరవింద, రవీంద్రేర్ లహో నమస్కార్" అని వందేమాతరం ఉద్యమంలో ఉన్న రాజకీయ వాదిగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్న అరవింద మహర్షిని ప్రశంసించారు.

రాజకీయ రంగంనుంచి అరవిందులు నిష్క్రమించి పాండిచేరిలో ఆశ్రమం నెలకొల్పి సుగాఢమైన సాధనలో నిమ గ్నమై వుండగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. 1928 లో రవీంద్రుడు దక్షిణ భారతంలో పర్యటిస్తూ అర విందుని దర్శనంకోసం వెళారు. ఏడాదిలో కొన్ని దినాలలో మాత్రమే ఇతరులకు దర్శనమిచ్చే అరవిందులు రవీంద్రునికి ప్రత్యేకంగా అవకాశమిచ్చి సంభాషించారు. ఇది ఒక అపూర్వ సంఘటన. అరవిందుని వదనం ... అద్వితీయ ఆవిర్భావమేయ ... రవీంద్రుని చకితుని చేసింది. యౌవన లావణ్యం తొణికిన లాడులా కణ్వ మహర్షి ఆశ్రమంలో కునుకుపాటు చేసిన తరుణి శకుంతల మారీ చాశ్రమంలో పరిపూర్ణ తేజోరాశిగా విభ్రాంతి కలిగించినట్లయింది. మరొక సారి నిండు మనస్సుతో కరాలు జోడించి "రవీంద్రుని నమస్సుమాంజలి అందుకో అరవిందా! నీ గంభీర వాణి ఆర్యఋషుల స్వచ్ఛంద సుందర ప్రబోధాలకు ప్రతిధ్వని. విశ్వమానవులారా! ఆలకించండి అనే నవ్య సందేశం నీనోట వెలువడగా పులకించి పోవటానికి లోకం ఎదురు చూస్తున్నది" అని ప్రస్తుతించాడు. ఈ మహనీయుల పరస్పర గౌరవాదరభావాలు ప్రశంస నీయాలు. రెండు ఉజ్వల జ్యోతులకు ఎన్నడూ విరోధం వుండదు. చీకటికీ వెలుతురుకూ పొత్తు లేకదా పగలూ, రేయీ!

"రవీంద్రుని లక్ష్యమూ నా గమ్యమూ ఒకటే. నేను చేరదలుచుకున్న గమ్యం వైపుకే రవీంద్రుడు తన మార్గంలో పయనిస్తున్నాడు" అని ఒక సందర్భంలో రవీంద్రుని కవిత్వాదర్శాన్ని గురించి అర విందయోగి వ్యాఖ్యానించారు. వంగదేశపు వైష్ణవ భక్తకవుల భావనా వైభవమూ, షెల్లీ మాధుర్యమూ సంపూర్ణంగా ఆక ళించుకుని, తనదిగా చేసుకుని దానికి అధునాతన రూపకల్పన చేయటంలో రవీంద్రుని ప్రతిభ గోచరిస్తుందని అర విందుల ప్రశంసచేసి, మకరంద మాధుర్యం చిందే శబ్ద సంపద, అపూర్వ లాస్య విలాసాలు వెలయించే శైలీ విన్యాసాలు, విశిష్ట మైన ఆత్మానుభూతి, దర్శనానికి నిదర్శ నాలని అన్నారు. ఈ గుణాలు బాహ్యమైన రచనా శిల్పానికి సంబంధించినవి కావనీ అంతరంగిక, అన్వేషణవల్ల సిద్ధించినవనీ, అందువల్ల వాటిని ఎవరూ అనుకరించ లేరనీ, అవి అనితర సాధ్యమైన సాహిత్య తప ఫలాలని అరవిందయోగి రవీంద్రుని కవితా మాధురిని గురించి తమ అభి ప్రాయం ప్రకటించారు. భవిష్యత్కవిత అనే గ్రంథంలో రవీంద్రుని కవితాశక్తిని వలుతాపుల్లో పరామర్శించి శ్లాఘించారు. స్థూల దృష్టికి అరవింద రవీంద్రుల కవితామార్గాలలో భిన్నత్వమే గోచ రిస్తుంది. తరుణ ప్రాయంలో అరవిందుని కవిత పాశ్చాత్య దేశాల భావకవుల ధోరణి లోనే సాగింది. ఆంగ్లభాషలో పుట్టి పెరిగిన కవులతో పోటీచేయగలసౌలభ్యమూ, పాకవార్యమూ తొలినాళ్ళ కవితలో కనిపిస్తాయి. ఎంతో అవలీలగా ఆంగ్ల ఛందస్సుల ఆత్మహృదయాలు గ్రహించి వాటిని రకరకాల పోకడలతో పరువులు ఎత్తించిన మేటి రౌతు ఆయన. యోగ సాధన కవితా వ్యాసంగాన్ని సంపన్నం చేసిందే కాని అవరోధం కల్పించలేదు. తన దర్శనానికి కావ్యరూపం కల్పించటం కోసం ఇరవై నాలుగువేల పంక్తులు సాగిన మహాకావ్యం "సావిత్రి" రచించారు. గ్రీకు పురాణ వాతావరణంతో "ఇలియన్" అనే మరొక సుదీర్ఘ కావ్యం రచించారు. ఈ భూమిమీన దివ్య జీవనం అవతరించి వికసింపజేయగల శక్తి మానవుని కున్నదనే విశ్వాసం ఈ రచనలకు ప్రాతిపదిక. భారతీయ సాధ్వీమణి సావిత్రి ఈకావ్యంలో సంకేతమై దివ్యశక్తి అవతరణం కోసం ఆరాటపడే మానవాత్మగా నిలుస్తున్నది. సమున్నత భూమి కలనుంచి దివ్య శక్తులను ఈనేలకు కొనివచ్చి వెలుగు వెల్లువలతో ధరాతలాన్ని పావితం చేసి ఈ ధూళితోనే దివ్యధామాన్ని ప్రతిష్ఠించగలమనే భావం అరవిందులు ప్రబోధించారు. ఆ సిద్ధాంతా నికి కావ్యాకృతి "సావిత్రి" మహాకావ్యం. ఆ యుగం గతించిపోయిందని కొందరు సాహిత్య విమర్శకుల అభిప్రాయం. వారికి కనువిప్పు కలిగించే మహాకావ్యం సావిత్రి. ఇంత సుదీర్ఘ కావ్యాన్ని ఒక భారతీయ కవి పరభాషలో నిర్వహించి మెప్పించగలగటం అసాధారణమైన విషయం. సాగర తరంగాల నిర్విరామ వేగంతో సాగే శైలి ఆంగ్లంలో మహాకావ్య నిర్మాణ దక్షుడైన మిల్టన్ రచనా విన్యాసాన్ని అడుగడుగునా జ్ఞాపకం చేస్తుంది. అంతేకాక ఆంగ్లేయ ఛందస్సులో ఉపనిషత్తుల మాంత్రిక శక్తిని సమీకరించి అపూర్వమైన రచనా శైలిని సాధించటంకోసం అరవిందులు ప్రయత్నించారు. ఇటీవలి కాలంలో ఇంకే ఆంగ్ల కవీ రచించటానికి సాహసించని బృహత్కావ్యాన్ని అద్భుత మార్మిక రీతిలో రూపొందించి ఆంగ్ల కవితా సంపదను పెంపొందించారు.

ఉపమలూ, రూపకాలూ, ప్రతిమలూ, ప్రతీకలూ ఎన్ని వున్నప్పటికీ అరవిందుని కవిత్వం ఇంద్రియాతీతమైన అను భూతులతో నిండివుంటుంది. అందువల్ల ఆయన కవితాలయపు మెట్ల మీదనే కొందరూ, ద్వారం దాకానే కొందరూ వెళ్ళి ఆగిపోతారు. గర్భాలయంలోకి ప్రవే శించగల అర్హత ఏ. బి. పురానీ, డాక్టర్ ప్రేమానందకుమార్, డాక్టర్ శ్రీనివాస అయ్యంగార్ వంటి కొద్దిమంది పండితు లకు మాత్రమే లభిస్తున్నది.

ఇందుకు పూర్తిగా భిన్నం రవీంద్రుని కవితా విన్యాసం. ఆపాతమధురమైన కవితలో ఆలోచనామృతాన్నికూడా అందించ టంలో సాటిలేని మేటి కవి. జటిలమైన గహనమైన భావాలను కూడా పండిత పామర రంజకమైన ప్రసన్న శైలిలో ప్రతిపాదించగల సిద్ధహస్తుడు. ఆయన పాటలతోనే ప్రాణవిభుని పాదాలకు పూల బాటలు పరచాడు. ఆయన పాటలు ప్రజల నాలుకలపైన నాట్యం చేస్తాయి, హృదయాలలో రాజ్యం చేస్తాయి. చందన సౌరభం, నందన వన సుందర ప్రసూ నాల మకరందం ఆయన శబ్దాలలో శోభి స్తాయి. ఆయన కవిత విశ్వమోహిని, రసానంద వాహిని.

సర్వతోముఖమైన రవీంద్ర సాహి త్యంలో మనకు దొరకనిది మహాకావ్యం ఒక్కటే. లలిత లావణ్య కోమల భావనా పారవశ్యం కావ్యఖండాల రూపంలోనే సుకు మారంగా వెలువడింది. మహాకావ్య నిర్మా ణానికి అవసరమైన విపుల శిల్ప కౌశలం ఆయన అలవరుచుకోలేదు. అది ఆయన ప్రవృత్తికి అనుకూలం కాదని దాని జోలికి పోలేదు. హృదయ వాది కవి రవీంద్రుడు. అరవిందుని పరిణత ప్రౌఢ కవితకు మేధా శక్తి ప్రధానాలు. అరవిందుని తాత్త్విక భావాలు నరాల తీగెలను మీటే ఆవేశంగా, తీవ్రమైన ఇంద్రియానుభూతిగా కరిగి ప్రవహించవు. శిఖరాగ్రాన ఘనీభవించిన హిమఖండాల్లాగా వుంటాయి. రవీంద్రులు ఆధ్యాత్మిక భావ పరంపర కూడా భావా వేశంతో చేర్చి రంగరించి అందరికీ అనుభ వైకవేద్యంగా హృద్యంగా అందిస్తారు. అరవిందుని కవితలో వ్యక్తిత్వం లోపించి నిర్లిప్తంగా రచన నడుస్తుంది. ప్రతి అక్షరంలోనూ రసస్నిగ్ధమైన రవీం ద్రుని హృదయం స్పందిస్తూ వుంటుంది. అడుగడుగునా మనల్ని పలకరిస్తుంది. సింహాసనం మీద అల్లంత దూరాన ఎంతో ఎత్తుగా కూర్చున్న మహాప్రభువులాగా కనిపిస్తుంది అరవిందుని కవిత్వం. మనతో అడుగులో అడుగు కలుపుతూ, మన సుఖ దుఃఖాలను పంచుకునే ఆప్తమిత్రునిలాగా ఆత్మీయతను చూపుతుంది రవీంద్రుని కవిత్వం.

కాని ఇద్దరి మార్గాలూ విభిన్నమైనప్ప టికీ గమ్యం ఒక్కటే అనేది స్పష్టంగా తెలుసుకోవాలంటే ఇరువురి అక్షరాలనూ పరిశీలించాలి. ఇద్దరి దృష్టి అత్యంత విశ్వవిశాలమైనదే. ఇరుకు గోడలను పడ గొట్టి వేసి ఒక అఖండమైన విశ్వ కుటుం బాన్ని నెలకొల్పటం కోసమే ఇద్దరూ కృషి చేశారు. మాయా వాదాన్నీ, శుష్క వైరాగ్యాన్నీ ఇద్దరూ తీవ్రంగా నిర సించారు. ఈ లోకాన్ని కళ్యాణ మంది రంగా నవనూతన ధామంగా విలసిల్ల జేయడం కోసమే ఇద్దరి కలలూ కదనులు తొక్కాయి. ఉదయాచల శిఖరోజ్వల రవిబింబం రవీంద్రుడు. మధ్యాహ్న మార్తాండ తేజోరాశి అరవిందుడు. అయినా ఇరువురిలోనూ భారతీయ ప్రతిభా ప్రభాకరమూర్తి ప్రకాశమే మనల్ని ఆక ర్షిస్తుంది. భువిపైకి దివి దిగి రావాలని ఒకరు కలలు కంటూ వెలుగుదారులు వేస్తే, మరొకరు సమగ్రమైన యోగ ప్రణాళికను సిద్ధంచేసి ఆ కలలు ఆకారం ధరించే కాలం చేరువనే వున్నదని చాటి చెప్పారు. కవిననే సంగతి మరిచిపోలేని తత్త్వవేత్త రవీంద్రుడు. తత్త్వవేత్తననే విషయం మరిచిపోలేని కవి అరవిందుడు. రవీంద్రులు సంస్కృతీరంగంలో తూర్పు పడమరలకు సేతువు నిర్మించగా అరవిందులు తమ రచనలద్వారా పూర్ణ యోగ విభూతి ద్వారా సకల మానవకోటినీ ఒక గూటిలో కిలకిలలాడే పక్షులుగా చేయటానికి కృషి చేశారు. ఇద్దరి దర్శనాలూ విశ్వజనీన మైనవి. ఇద్దరి సందేశాలూ విశ్వ పరివ్యాప్త మైనవి. ఇద్దరూ మనుగడలో అడు గడుగునా అందమూ, ఆనందమూ దర్శించి ప్రదర్శించిన కవి ప్రవక్తలే. ఇరువురినీ ప్రసవించిన వంగభూమి ధన్యురాలు. ఇరువురికీ సమకాలికులైన వారందరూ ధన్యులు.

"కల్లిప్పితే సాలు" — చిత్రం వి. యస్. స్వామి.

శివశ్రీ బండారు తమ్మయ్య

— శ్రీ సురగాలి తిమోతి జ్ఞానానందం



శైవసిద్ధాంత పాదోధికుంభ సంభవులు, బహుసార్థక బిరుదవిభ్రాజితులు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులు శివశ్రీ బండారు తమ్మయ్యగారు ఈ నెల 15 వ తేదీని కాకినాడలో శివైక్యం చెందుట ఆంధ్రసాహిత్య లోకమునకు తీరనిలోటనుటలో నెట్టి అతిశయోక్తియును లేదు.

తెరమరుగుపడిపోయిన వీరశైవ వాఙ్మయమహోదధిని మధించి అమూల్య ములైన అనేకానేక కావ్యరత్నాలను వెలికి తీసిన కూలంకష ప్రజ్ఞాధురంధరులు.

శ్రీ తమ్మయ్యగారు చిన్నతనమునందే మెట్రిక్యులేషన్ పరీక్షలో సుత్తీర్ణులై ప్రభుత్వ రెవిన్యూ శాఖలో గుమాస్తా యుద్యోగమున ప్రవేశించిరి. సాధారణముగా ప్రభుత్వోద్యోగమునకును భాషా సారస్వత సేవకును పొత్తు కుదురుట చాల అరుదు. శ్రీ తమ్మయ్య స్వయంకృషితో సంస్కృతాంధ్ర భాషా జలధిలో గాహనమొనర్చి యుండు పాండి త్యగరిమ సంపాదించి ఆంధ్రభాషాయోష కలంకారములుగా బహుగ్రంథములను రచియిం చిరి. వీరు శైవాగమ సిద్ధాంతములకు మున్నీ రయిన కన్నడభాషయందు కూడ ఎన్నదగిన పాండిత్యప్రజ్ఞాపాటవమును సంపాదించి ఆకలి బలిమితో అనేక సారస్వత వార్తిక వ్యాసము లను ఆంధ్రపత్రిక(ఉగాది సంచికలు), కృష్ణా పత్రిక, సమదర్శిని, త్రిలింగ, ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, భారతి, రెడ్డిరాణి, విభూతి— మున్నగు పత్రికలద్వారా వెలువరించి యున్నారు.

శ్రీ తమ్మయ్యగారు తాము కాళిదాసుని రఘువంశకావ్య శైలి వ్యాతకు తన్మయులై యొకపంక నా కావ్య ... గాంచుమనే వేరొకపంక తెనుగున గద్యరూపముగా ననువదించి పూర్తిచేసిరి. ఇదియే వారి ప్రథమరచనముగా భాషాప్రపంచములోనికి 1928 వ అడుగు పెట్టినది. ఆంధ్ర విశ్వ విద్యాలయమువారు దీనిని పఠ్యగ్రంథముగా నిర్ణయించి శ్రీ తమ్మయ్య ... సేవకు త్సాహము కల్పించినారు.

వీరశైవ కవిసార్వభౌముడు పాలకురికి సోమనాథుని బహుముఖోజ్జ్వలమూర్తిని సమగ్రముగా ఆంధ్రజాతికి ఎరుక పరచిన కీర్తిప్రతిష్ఠలు శ్రీ తమ్మయ్యగారివే యనుట లో అత్యుక్తి లేదు. ఆంధ్రపత్రికాధిపతు లును, విఖ్యాతులును నగు స్వర్గీయ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు శ్రీ తమ్మయ్యగారి రచనలచే ప్రేరితులయియే తమ ఆంధ్ర గ్రంథమాలలో పాలకురికి సోమనాథ విరచిత బసవపురాణ, పండితారాధ్య చరిత్రములను విపు లములుగా పీఠికలతో ప్రకటించియున్నారు. అటులే శ్రీ వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిగారును శ్రీ తమ్మయ్యగారిచే పరిష్కృతములైన బసవపురాణము, అనుభవసారములను ప్రక టించిరి. పాలకురికి సోమనాథ కవిపేరు పై ప్రత్యేకపరిశోధనముచేసి శ్రీ తమ్మయ్య గారు ప్రత్యేక గ్రంథమొకదానిని రచించి ప్రక టించిరి. ఈ గ్రంథము విద్వద్వరేణ్యుల ప్రశంసాభాజనమై వెలుగొందుచున్నది.

పరిశోధన మందు వచన రచన మందు మాత్రమే కాక శ్రీ తమ్మయ్యగారు ప్రౌఢము లయిన పద్యరచనలుగూడ రచించి విద్వత్కవి మాదామణులచే శ్లాఘింపబడినారు.

శ్రీనాథుడు శృంగారి కాడని అతడు పరమశివభక్తాగ్రగణ్యుడని, యేవో లోకములో శ్రీనాథుని చాటువులు వెలసినవి ఆగుచున్న

(మిగతా 6 వ పేజీలో)

ఆచార్య శ్రీ జగదీశచంద్రబోసు

శ్రీ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి

భారత విజ్ఞానమును, ప్రతిభ సంపదను అణచివేయుటకు అనేక ప్రయత్నములు జరుగుచుండిన ఆంగ్లేయుల పాలనా కాలమున భారత జాతీయ గౌరవ పతాకమును విశ్వవిహాయసమున ఎగుర వేసిన విజ్ఞాననిధి, దేశభక్తుడు అభిమానధనుడు, జగదీశచంద్రబోసు.

శ్రీ బోసు 1850 సంవత్సరమున నవం బరు ముప్పదవ తేదీన బెంగాల్ రాష్ట్రమునందలి ఫరీదుపూర్ జిల్లాలో జన్మించెను. తండ్రి భగవాన్‌చంద్రబోసు. ఫరీదుపూరుమున డెప్యూటీ కలెక్టరుగా పనిచేయుచుండెడివాడు. భగవాన్ బాబు భారత సంస్కృతి సంప్రదాయ ములయెడల అమిత శ్రద్ధాసక్తులు గలవాడు. ఆయన క్రింద పనిచేయు ఉద్యోగులు తమ పిల్లలను ఆంగ్ల పాఠశాలలకు పంపించుచుండ భగవాన్ బోసు తన పుత్రుని వంగ పాఠశాలలో చేర్పించి మాతృభాషలోనే చదు వించెను. పల్లె ప్రాంతములో ప్రకృతి పరి సరములలో పాటకజనుల పిల్లలతోగూడి జగదీశచంద్రుడు ప్రాథమిక విద్యను ముగిం చెను.

భగవాన్ బాబు ఎంత ధైర్యశాలియో అంతటి ఉదారుడు కూడా. ఒకసారి ఆయన ఫరీదు పుర పరిసరాలలో సబ్ కలెక్టరుగా వున్నప్పుడు దుండగుల ముఠా యొకటి ఆ ప్రాంతపు ప్రజలను దోచుకొనుచు బాధించుచుండెను. భగవాన్ బాబు వారిని అరికట్టి ముఠా నాయకుని బందీల నొనర్చెను. ... వాడు ... వానిని తన యింటను నౌకరుగా నియమించు కొనెను. బాలజగదీశుని ఒడిలో కూర్చుండబెట్టు కొని వాడు తన సాహస గాథలను వినిపించగా జగదీశబోసు ఆసక్తితో వింటూ సాహసిక ప్రవృత్తి అలవరచుకొన సాగెను.

పదునారవ యేట మెట్రిక్యులేషన్ పరీక్షతో త్తీర్ణుడై సెంట్ జేవియర్ కళాశాలలో చేరి పదార్థ విజ్ఞాన శాస్త్రమును అభిమానముగా ... ఉదార హృద యుండగు భగవాన్ బోసు ఆర్థికముగా ఇబ్బం దులలో నుండియు కొడుకు ఉన్నత విద్యార్థ మై ఇంగ్లాండు వెళ్లవలెనని ఆశించెను. తల్లి తన నగల నమ్మి ఆ పైకముతో జగదీశుని ఇంగ్లాండుకు పోవుటకు ప్రోత్సహించెను. వైద్య శాస్త్రము చదువుకొనుటకై కళా శాలలో చేరెను కాని, అక్కడి వాతావరణము అతనికి సరిపడ లేదు. వైద్యవిద్యకు స్వస్తి చెప్పి భౌతిక, రసాయన, వృక్ష శాస్త్రములను అభిమానవిషయములుగ చదివి కేంబ్రిడ్జి కళా శాల ద్వారా బి. ఎస్. సి. డిగ్రీ పుచ్చుకొని భారతదేశమునకు తిరిగి వచ్చెను. బోసుయొక్క ప్రతిభ విశేషములను గుర్తించిన ప్రొఫెసర్ ఫాసెట్, బోసు ప్రజ్ఞా విశేషములను ఉగ్గ డించుచు, అతనికి ఒక ఉద్యోగ మివ్వవలసి నదిగా వైస్రాయికి లేఖ యొకటి వ్రాసెను. కొన్ని మాసముల తరువాత కల కత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బోసుకు ప్రకృతిశాస్త్రాచార్య పదవి లభించెను. కాని, అతడు ప్రయోగములు సాగించుటకు అచట వసతు లుండినవి కావు. అందుకు తోడు ఆంగ్ల విజ్ఞానులు ఈర్ష్యచే ... నసాగిరి. భారతీయ విద్వాంసులకు వారి ప్రతిభ ... పాశ్చాత్య విద్వాంసులతో ప్రతిపత్తి నివ్వ నిరాకరించిరి. ఆత్మాభిమాని యగు బోసు కిది పెద్ద దెబ్బ అయ్యెను. ఆంగ్ల విద్వాంసుల కిచ్చెడి వేతనములో మూడవ వంతు మాత్రమే భారత విజ్ఞానుల కిచ్చెడివారు. అది యింకను తగ్గింపబడి, ఇదివ వంతు మాత్రమే యివ్వ బడసాగెను. బోసు ఈ అవమానమును సహిం పక, మూడేండ్లపాటు ప్రభుత్వముతో పోరా డుచూ, తన వేతనమును తీసుకొన నిరాకరిం చెను. ఆత్మబల సంపన్నుల కసాధ్య మేదియును లేదుకదా! ప్రభుత్వమువారు వేతనముల పెంచి చెల్లించిరి.

ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యత్వమును సాగించుచు, అచట ప్రయోగశాలను అభివృద్ధి చేసెను. 1895 లో బెంగాలులోని 'ఏషియా టిక్ సొసైటీ' వారి పత్రికలో polarisation of electric ray by crystal అను వ్యాసమును వ్రాసెను. ఆ రచన బోసు యొక్క అమూల్య పరిశోధనాశక్తిని వెల్లడిం చెను. ఏషియాటిక్ సొసైటీ వారు బోసు శాస్త్ర ప్రావీణ్యమును గుర్తించి ఆతని పరి శోధనలకు కావలసిన సహాయ మందజేసిరి. లండన్ విశ్వవిద్యాలయము వానికి 'డాక్టర్' బిరుదము నిచ్చి గౌరవించెను.

ఆ సంవత్సరమునందే బోసు నిస్తంత్రీ వార్తలను బంపుటలో పరిశోధన జేసి, విజయు డయ్యెను. బోసు తన ప్రయోగములను ప్రద ర్శించి వాటి ... ఆశ్చర్య చకితులను చేసెను. 1897 సంవత్స రమున రాయల్ సొసైటీవారి ఆహ్వానముపై ఇంగ్లండు వెళ్ళి విద్యుత్ ... పై తన వ్యాస ములను పఠించి, ప్రయోగములద్వారా వ్యక్త ములు, ... ఎట్టి వికారములకు లోనగుచు ... ఆంగ్ల విద్వాంసులు ... దీక్షతో తన వాదములోని సత్యమును నిరూపించెను.

వృక్ష శాస్త్రమునందతడు సాగించిన కృషి ప్రపంచ విజ్ఞానవేత్తల నాశ్చర్యపరచినది. జంతువులవలె వృక్షములు సుఖదుఃఖాది వికార ములు కలిగి యుండునని నిరూపించుచు 'రెసొ నెంట్ రికార్డర్' అను పరికరమును నిర్మించి, వృక్షనాడీమండల వ్యాపార మంతటిని ప్రదర్శింప సాగెను. విదేశములలో విపుల పర్యటనమును గావించి, విజ్ఞానవేత్తల యెదుట తన ప్రయో గములను ప్రదర్శించెను. 1906 లో బోసు రచించిన "వృక్ష ప్రతిభాషణము" అను ఉద్గ్రంథము ప్రకటింపబడెను.

ప్రపంచ విజ్ఞానుల ప్రశంస లందుకొని వచ్చిన బోసుకు కలకత్తా, పంజాబు విశ్వవిద్యా లయములు సన్మానపూర్వకముగ ... పంజాబు విశ్వవిద్యాలయమువారు అడిగిన ఉపన్యాసము ... ప్రతిఫలముగా రు. 1200 రూపాయ లిచ్చిరి. బోసు ఆ మొత్తమును పరిశోధన లలో ఉత్తముడైన విద్యార్థికి ఉచిత వేతన ముగా ఇవ్వవలసినదని కోరుచు వారికి తిరిగి యిచ్చెను. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమువారు ఆచార్యపదవి నివ్వ నాహ్వానించిరి. దేశభక్తి పూరితుడైన బోసు ఆ ఆహ్వానమును తిరస్క రించుచు, "నా భరతమాత ... ఉత్సాహ ప్రోత్సాహములే నా పరిశోధనల కాలంబన ములు గాన, వానిని విడువరాదు" అనెను.

1915 లో బోసుకు ఏబది ఏండ్లు నిండుటతో ఉద్యోగ విరమణము చేయవలసి వచ్చెను. ప్రభుత్వమువారు అతని సేవలను గుర్తించి, అతని ఉద్యోగ కాలమును మరి రెం డేండ్లు పొడిగించుటయేకాక, జీవితాంతము వరకు అతనికి వేతనము లభించునట్లు చేసిరి.

1916 లో బ్రిటిష్ ప్రభుత్వము 'సర్' బిరుద మిచ్చి గౌరవించెను. ఆ సందర్భమున జరిగిన సన్మాన సభకు ప్రఖ్యాత విజ్ఞాని, ఆచార్య ప్రఫుల్ల చంద్రరే అధ్యక్షత వహించి, బోసు శాస్త్ర పరిశోధకుడే గాక, విశ్వమానవ కళ్యా ణమును కాంక్షిస్తూ, విజ్ఞానశాస్త్ర రంగమున యుగప్రవర్తకుడుగా వెలసిన మహనీయుడని ప్రస్తుతించెను.

ఉద్యోగ విరమణానంతరము కూడ బోసు అహర్నిశలు పరిశోధనలు సాగించుచు, యువ కుల ప్రోత్సాహపరచుచు, ఉపన్యాసము లిచ్చుచు, పెక్కు నూతన విషయములను వెల్లడించెను. వృక్షముల దివ్య తత్త్వమును గురించి (Mystery of the praying palm) ధ్యానించు చున్న తాటిచెట్టు రహస్యమును పరిశోధించి తానే స్వయము గా నిర్మించిన 'క్రెస్కోగ్రాఫ్' అను యంత్రముద్వారా వృక్ష జీవిత రహస్యములను ప్రదర్శించి, ప్రపంచ విజ్ఞానుల నివాళులందు కొనెను. ఈ పరిశోధన వ్యవసాయ రంగమున కత్యంత ప్రయోజనకారిగా పరిణమించినది. బోసు ... తన మొనర్చిన పరిశోధనల ప్రాముఖ్యమును వివరించెను.

విజ్ఞానశాస్త్ర పరిశోధనారంగమున భారత దేశము ముందంజ వేయవలెనన్న మహోన్నత లక్ష్యముతో బోసు మహాశయుడు ... నవంబరు 30, 1917 తేదీని పరిశోధనా మందిరమును నెలకొల్పెను. ... ఆ పరిశోధనా కేంద్రమును సర్వ విదేశీయులకు ఉపయోగించవలెనని అభిలషించి, తన సర్వస్వమును దాని యభివృద్ధికై వినియోగించెను.

జగదీశబోసు భార్య అబలా బోసు. వైద్య విద్యానిధి యగు ఆ ఇల్లాలు బోసు కన్నివిధ ముల సహాయపడుచుండెడిది. ఆమె స్వయ ముగా మహిళా విద్యాలయమును స్థాపించెను.

బోసు భారతీయ సంస్కృతి యెడల అపార భక్తి, విశ్వాసములు కలిగి యుండెను. మహా భారతము అతని కత్యంత ప్రీతిపాత్రమగు గ్రంథము. ... కర్ణుని మహనీయుడుగా ... విద్యార్థులకు ... విజయమును సాధించుటకు 'దైవా యత్తము ... మమ పౌరుషమ్' అను ఆత్మ విశ్వాసముతో ముందంజ వేయవలెనని ఉద్బోధించుచుం డెడివాడు. బోసు, రవీంద్ర కవి అత్యంత సన్ని హిత మిత్రులుగా మెలగెడువారు. బెంగాలీ భాషలో బోసు చక్కని రచన లెన్నో సాగించెను. "యుక్తకర", "ఆకాశ స్పందన" 'అగ్ని పరీక్ష' యను రచనలు అతనికి వంగ సారస్వత రంగమున స్థిరకీర్తి నార్జించిపెట్టినవి. 1911 లో వంగ సాహిత్య సమ్మేళనమునకు అధ్యక్షత వహిం చి సాహితీ సేవ ... .

గాంధీజీ మరియు గోపాలకృష్ణ గోఖలే వంటి మహామహుల స్నేహమైత్రిని పంచుకున్న దేశాభిమాని బోసు. వివేకానందస్వామి జగదీశ చంద్రబోసు కృషిని ముక్తకంఠముతో కొని యాడుచు, "విజ్ఞానవేత్తలలో అద్వితీయుడు జగదీశబోసు. ... భారత గౌరవమును ఇనుమ డింపచేసిన గొప్ప భరతపుత్రుడు" అనెను.

ఏ మహదాశయముతో ... స్థాపించెనో ఆ పవిత్ర లక్ష్యముతో రవీంద్రుడు శాంతినికేతనమును నెలకొల్పెనో, ఆదే ఉదాత్త భావాదర్శ చిత్త ముతో బోసు ఈ పరిశోధనా కేంద్రమును స్థాపించెను. భారత విజ్ఞాన గౌరవమౌళిగా విశ్వజనీన మౌనిగా, పరిశోధకుడుగా, దేశ భక్తుడుగా, సారస్వతేయుడుగా, త్యాగపురుషు డుగా, విశ్వ విఖ్యాతుడై వెలిగిన బోస్ మహా శయుడు తన డెబ్బది తొమ్మిదవ ఏట 1937 నవంబరు 24 వ తేదీని పరమపదించెను. ఆధు నిక విజ్ఞాన శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడైన ఐన్‌స్టీన్ బోసుకు శ్రద్ధాంజలుల నర్పించుచు, "ప్రపంచ దేశ సమాఖ్య ఆ మహనీయుని సుందర విగ్రహమును అత్యంత ప్రతిష్ఠాకరముగా నగరమున నెలకొల్పి తమ్ము తామే గౌరవించు కోవలసినది" అని శ్లాఘించెను.

పరీక్ష తప్పుతాననుకోవద్దు!

కంగారు పడకోయి మనిషీ!
కాలమనే గదిలో
జీవితమనే పరీక్షవ్రాసే అంతేవాసీ!
దిగాలుపడి దిక్కులు చూసి
మొగం వేలవేసి కూర్చోబోకు!

విను!
ఇక్కడ ఎవరి పరీక్ష వారిదే!
ఎవరి వ్యవధి వారిదే!
ఒకరితో మరొకరికి పోటీ లేదు!
ప్రక్కవాడిని చూచి "కాపీ" కొట్టటానికి వీల్లేదు!
నీకు ముందే ఈ గదిలోకి వచ్చినవాళ్ళ
నీకన్న ఎంతో ఆలస్యంగా వెళ్ళవచ్చు!
నీ తరువాత ఎప్పుడో వచ్చిన వాళ్ళ
నీ కంటే ఎంతో ముందుగా వెళ్ళిపోవచ్చు!
వచ్చే పోయేవాళ్ళను అచ్చెరువడి చూస్తూ
నీ సమయం వృథా చేసుకోకు!

ఈ పరీక్ష వ్రాసేటప్పుడు చాలా మెలకువ కావాలి!
వివేకం కావాలి – విజ్ఞానం కావాలి!
చివరి గంట మ్రోగేదాకా సహనం కావాలి!
చీటికి మాటికి చెదిరిపోని ఏకాగ్రచిత్తం కావాలి!

నీ చేతికందిన ప్రశ్నపత్రంలో
చీకు చింతల చిక్కు ప్రశ్నలే ఉంటాయన్నీ!
అయితే – అక్కడక్కడా
అల్పసుఖాల అచ్చు తప్పులూ ఉండవచ్చు కొన్ని!
మువ్వా చిక్కుప్రశ్నలు చూచి దిక్కుమొహం పెట్టరాదు!
అచ్చుతప్పులు చూచి అస లంతే అనుకోకూడదు!

ప్రశ్నలు మరీకష్టంగా ఉన్నా
పరీక్ష మధ్యలో వదిలేసి పోదామనుకోకు!
నీ కిచ్చిన వ్యవధిలో నింపాదిగా కూర్చుని
విప్పరంగా ప్రశ్నలన్నీ 'ఆన్సరు' చెయ్యి!
పరీక్ష సక్రమంగా పూర్తిచేసాక – నువ్వు
పంచభూతాల పంచపాళీగుండా వెళ్ళిపోవచ్చు!

ఇక్కడ —
వెలుగూ చీకటీ – పగలూ రేయీ
అనుక్షణం నీకు వ్యవధి సూచిస్తాయి!
సత్యమూ, ధర్మమూ – పాపమూ, పుణ్యమూ
నీ చుట్టూ పరీక్ష పర్యవేక్షణ చేస్తాయి!
పరీక్ష తప్పుతాననే భయం నీకు వద్దు!
ప్రతివాడికీ పరలోకపు పైతరగతికి 'ప్రమోషన్' తద్దు!

కంగారు పడకు!
సాఫీగా సాఫీగా పరీక్ష పూర్తి చెయ్యి!
తరువాత ఫలితం సంగతి పైవాడికి వదిలెయ్యి!

— చందూ

రోదసీ విజయ-పూర్వా పరములు

మహాభాష్యం నరసింహ సీతారామనాథ్

మొట్టమొదటి సారిగా మానవుడు చంద్రు నిపై కాలూనుట మానవ చరిత్ర లో 'అత్యద్భుత' విజయమని అభి వర్ణించవచ్చును. లక్షలాది సంవత్స రాలుగా భూమియొక్క గురుత్వ క్షేత్ర ములో బంధితుడైన మానవుడు గురుత్వ శక్తిని జయించి, ఇంకొక గ్రహపు గురుత్వ క్షేత్రంలో పయనించి, ఆ గ్రహముపై తన విజయసంతకాన్ని చేసాడు. అపోలో 12లో రోదసీ యాత్రికులు రెండవసారిగా చంద్రగ్రహముపై కాలూనినారు. ఈ సందర్భములో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నము కాక మానవు. అత్యధికమయిన ధనవ్యయ ముతో చేయు ఈ రోదసీయాత్రల వలన శాస్త్ర జిజ్ఞాస కాక, మానవ జాతికి ప్రయోజనా లున్నవా? అయితే భావి కార్యక్రమ మేమిటి? ఈ యాత్రలు మానవజాతి శ్రేయస్సునకు ఎంతవరకు ఉపయోగపడుతాయి? మొదలైనవి.

ఈ దశాబ్దపు శాస్త్ర విజయాలలో చంద్ర విజయము విరాజమానమైనది. రావున్న దశాబ్దముకూడ గొప్ప ఫలవంత మగునని ఆశించవచ్చును. అమెరికా వారు ఒక్క చంద్రగ్రహమునే కాక ఇతర గ్రహములను కూడ పరిశోధించ వచ్చును. బృహస్పతి, బుధ గ్రహములను కూడ చేరుటకు ప్రయత్నము చేయ వచ్చును. 1980 నాటికి అంగారక (Mars) గ్రహములో జీవరాశి యున్నదా లేదా అను ప్రశ్నకు నిశ్చితముగా శాస్త్ర జ్ఞులు సమాధానము చెప్పగలరు.

భూమికి సమీపములో సంచరించు కృత్రిమ ఉపగ్రహముల వలన అతి ముఖ్యమయిన ప్రయోజనాలు కలుగు తాయి. ఉపగ్రహముల ద్వారా రేడియో, టెలివిజన్ల, నిస్తంత్రీ శబ్ద వ్యాపకము సాధ్యమవుతుంది. ఉపగ్రహముల ద్వారా టెలిఫోను సౌకర్యములను చౌకగా ప్రజ లకు లభించునట్లు చేయవచ్చును.

మరొక అద్భుత విషయమేమిటంటే, ఉపగ్రహముల ద్వారా వాతావరణ విష యాలను ముందుగా తెలుసుకొనవచ్చును. దీనివలన 1975 తరువాత ప్రపం చము మొత్తము మీద 7500 కోట్ల రూపాయలు మిగుల్చ వచ్చునని అంచనా వేయబడింది. ఉపగ్రహ సముద్ర [illegible] కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సముద్ర యానము, జల పర్యవేక్షణలలో 225 కోట్ల రూపాయలు ఆదా చేయ వచ్చును. ప్రపంచ వ్యవసాయమునకు, అడవులకు, ఉపగ్రహములద్వారా వనరులను పర్యవేక్షించుట వలన ఏడాదికి 60 కోట్ల రూపాయలు పొదుపు చేసికొన వచ్చును. విమాన నౌకా యానములలో భూమిమీద, సీటిలను నూతన రవాణా నియంత్రణ విధానములు ఏడాదికి 37. 50 కోట్ల రూపాయలు ఆదా చేయును. అన్ని రంగాలలో ఈ విధ ముగా 1970 దశాబ్దములో ఉప గ్రహ శాస్త్రము అత్యంత ప్రయోజన కారి కాగలదు.

మానవులుండే శాశ్వత రోదసీ స్థావ రములు (Permanent Space Stations) చంద్ర స్థావరములు ముఖ్యముగా శాస్త్ర పరిశోధనకు వినియోగింప బడుతాయి. చంద్రునిలోని శూన్య ప్రదేశమును ఉపయోగించి పారిశ్రామిక ప్రయోజ నాలను ఆశించవచ్చును. కాని, అది లాభదాయకముకాదు. మానవులుండే చంద్ర ప్రయోగ శాలలు చంద్రుని చుట్టూ పరి భ్రమిస్తూ, చంద్రుని దృగ్గోచరము కాని వెనుక భాగమును, ఇతర భాగములను పరిశోధిస్తాయి.

మానవ చోదిత వాహనములు ఇతర గ్రహములకు పోవుట ఈ దశాబ్దములో జరుగదు. మన సౌరమండలమును దాటి పోవడానికి అవకాశము అంతకంటె తక్కువ. కాని అత్యంత అద్భుతావహమైన అవకా శము 1977లో లభిస్తుంది. ఆ బృహత్ యాత్రలో ఒకే రోదసీ వాహనము బృహ స్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహ లను చుట్టి, రాగలదు. ఆ గ్రహముల జ్యామితి వలన అప్పుడది సాధ్యమగు తుంది. ఇది చాలా అరుదుగా లభించే అవకాశము. 179 సంవత్సరముల కొకసారి ఈ గ్రహములన్ని ఒకే సరళ రేఖలోఉండి అటువంటి భూమాపకాశము కలిగి స్తాయి. కేవలము బృహస్పతి (Jupiter) యానమునకు కావలసిన ప్రక్షేపణము వలననే ఇది సాధ్యమవుతుంది.

ఈ బృహత్ యాత్రలో రోదసీ వాహనముల శక్తిని, దిశను ఆయా గ్రహ ముల గురుత్వ క్షేత్రములే తదను గుణ ముగా మార్చి, ఇతరములైన ప్రక్షేపక ముల అవసరము లేకుండగనే యాత్రలు సాధ్యము చేస్తాయి. ఈ పద్ధతి వలన 2800 మిలియన్ల మైళ్ల దూరములో ఉన్న నెప్ట్యూన్ యాత్ర 9 సం వత్సరములలో సాధ్యపడుతుంది. మామూ లుగా, తిన్నగా నెప్ట్యూనుకు వాహ నమును పంపిన ఎడల, అది గ్రహమును చేరడానికి 30 సంవత్సరములు తీసు కుంటుంది.

1977 సెప్టెంబరులో బయలు దేరే రోదసీ వాహనము 1978 నాటికి అంగారక గ్రహము యొక్క యాస్టి రాయిడ్ బెల్టులో పయనిస్తుంది. 1979 నాటికి బృహస్పతి గ్రహము మునకు 120,000 మైళ్ల దూర ములో ఉంటుంది. 1980 సెప్టెం బరు నాటికి అది శని కంకణములకు సమీపములో పయనిస్తుంది. ఫిబ్రవరి 1984 నాటికి యురేనస్ తలమునకు 10,000 మైళ్ల దూరములో చలి స్తుంది. నవంబరు 1986 నాటికి నెప్ ట్యూనుకు 15,000 మైళ్ల దూర ములో ఉంటుంది. ఈ అద్భుతావహ మయిన బృహత్ ప్రయాణము వలన సేకరించబడే శాస్త్రీయ విషయాలు మిక్కిలి ఉత్కంఠ కలిగించు ననుటలో సందేహములేదు. కాని రోదసీ యాత్ర లపై ప్రజలకు ఆసక్తి ఉండక పోవ చ్చును.

1970 సంవత్సరములలో మన సౌరమండల అన్వేషణ ముఖ్యాశయముగా ఉంటుంది. ప్రత్యక్ష ప్రయోజనా లను కలిగించే భూ సమీప ఉపగ్రహ వినియోగము ముఖ్యపాత్రను ధరిస్తుంది. మానవ జాతికి ఉపయోగ పడే భావి రోదసీ కార్యక్రమములన్ని తప్పకుండ విజయ వంతము కావాలని మనమంతా ఆశిద్దాం.

స్వీకారం

వంచనాతెర, నాటికలు — ఆదివిష్ణు, స్టూడెంట్సు బుక్ సెంటర్, ఏలూరు రోడ్, విజయవాడ—2. పుటలు 96, వెల రు. 2—00.

ధర్మపథం (సాంఘిక నాటకం)— టీసెట్టి లక్ష్మణరావు, స్టూడెంట్సు బుక్ సెంటర్, ఏలూరు రోడ్డు, విజయవాడ—2, పుటలు 134. వెల రు. 2—75.

ప్రతిధ్వనులు (స్త్రీ పాత్ర లేని నాటిక)— అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ—2. పుటలు 46. వెల రు. 1—50.

అధికతర పోషిక శక్తి సంపన్నమైన క్రొత్తరకం మొక్కజొన్న కండెలు

నేటి రైతాంగం

పోషకాహార లోపం తీర్చే మొక్కజొన్న విత్తనం

(శామ్ డబ్ల్యు. మారిస్)

ప్రపంచంలోని ముఖ్యమైన ఆహార పదార్థాలలో ఒకటి మొక్కజొన్న, 1963 లో పర్డ్యూ అమెరికన్ శాస్త్రవేత్తలు పర్డ్యూ యూనివర్సిటీలో (ఇండియానా) పరిశోధించి కనుగొన్న కొత్త మొక్కజొన్న విత్తనం ద్వారాంగా ఈ పంటలో విప్లవం వస్తున్నది. వారు కనిపెట్టిన విత్తనంలో లైసిన్, ట్రిప్టోఫన్ అనే రెండు ముఖ్యమైన అమినో ఆసిడ్లు ఉన్నాయి.

మొక్కజొన్నలో అమినో ఆసిడ్లు లేకపోవడంచేత అది పరిపూర్ణమైన పోషక పదార్థం కాదు. అందుచేత ప్రపంచంలో మొక్కజొన్న మీదనే ఆధారపడిన లక్షలాది ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, అనేక వ్యాధులకు గురి అవుతుంటారు. దీన్ని బట్టి అమెరికన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త విత్తనం ఎంత ముఖ్యమైనదో గ్రహించవచ్చు.

శరీరంలో ప్రొటీనులు తయారవడానికి అమినో ఆసిడ్లు అవసరం. అందుచేత మనం తినే పదార్థాలలో అమినో ఆసిడ్లు ఎక్కువగా ఉండడం అవసరం. అటువంటి వాటిలో ముఖ్యమైనది మాంసం, గుడ్లు, చేపలు, కోళ్లు. శాకాహారాలలో ముఖ్యమైనవి పాలు ఆహార ధాన్యాలు చిక్కుళ్లు, వేరుసెనగ—మొదలైనవి.

కొత్త మొక్కజొన్న విత్తనాలలో ఒపేక్-2 అనే పదార్థం హెచ్చుగా ఉంటుంది. దాని మూలంగా మొక్కజొన్న గింజలలో ప్రొటీన్లు తయారవుతాయి. లైసిన్ అనే ప్రొటీన్లు 69 శాతం మంచి నూరు శాతానికి, ట్రిప్టోఫాన్ అనేవి 69 శాతంనుంచి నూరు శాతానికి, ట్రిప్టోఫాన్ అనే ప్రొటీను నూరు శాతానికి హెచ్చుతాయి.

అదే విధంగా ఫ్లోరీ 2 అనే పదార్థం ఎక్కువగా ఉండే మొక్కజొన్న విత్తనాల్ని కూడా కనిపెట్టారుగాని, దానివల్ల ప్రొటీను పదార్థాలు ఎంతగా లభిస్తాయో ఇంకా పరిశోధనలు జరగలేదు.

సంకర జాతి మొక్కజొన్న విత్తనాలు ముఖ్యంగా 1930 నుంచి ప్రపంచంలో దాదాపు సగం మొక్కజొన్న అమెరికాలో పండుతుంది. 1969 లో అమెరికాలో మొత్తంమీద మొక్కజొన్న ఎకరా ఒకటికి 81.2 బుషెల్ల (రెండు మెట్రిక్ టన్నులు) మొక్కజొన్న పండింది. అదే సంవత్సరంలో ప్రపంచంలో ఎకరానికి సగటున 39 బుషెల్లు మాత్రం (ఒక మెట్రిక్ టన్ను) పండింది.

మామూలు మొక్కజొన్నలో ప్రొటీనులు నూటికి 9 వంతులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కొత్త వంగడాలలో నూటికి 12 నుంచి 15 వంతులవరకు ప్రొటీన్లు ఉంటాయి.

కొత్త వంగడాల వల్ల మనుషులకే కాదు పాడిపశువులకుకూడా చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలలోని వర్ధమాన దేశాలకు ఆ వంగడాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఆ దేశాలలో పోషకాహార పదార్థాల లోపం వలన సుమారు 30 లక్షలమంది పిల్లలు మరణిస్తున్నారు.

మొక్కజొన్న పంటను అభివృద్ధి చేయుటం గురించి అమెరికన్ శాస్త్రవేత్తలు ఎప్పుడూ శ్రద్ధ తీసుకొంటూనే ఉన్నారు. మొక్కజొన్న ఆకులకు ఎంతబాగా ఎండతగిలితే అంతగా పంట పండుతుందని కొందరంటున్నారు.

కాడలు నిటారుగా ఉండి, ఆకులు వెడల్పుగా ఉన్న మొక్కజొన్న మొక్కలకు పొత్తులు ఎక్కువ మొలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు. కొందరు పరిశోధకులు మొక్కలకు కార్బన్ డయాక్సయిడ్ ఎక్కించి, కృత్రిమంగా పొలంలో బాగా గాలి వీచేటట్లు చేశారు. ఆ గాలి వల్ల ఆకులు కదిలి, ఎక్కువ ఎండపొందుతున్నాయి. అయినప్పటికీ వాటినుంచి హెచ్చు పంట రాలేదు.

కాంబోడియా గొప్ప అభివృద్ధి

కొత్తగా సృష్టించబడిన హైబ్రిసిన్ మొక్కజొన్న విత్తనాలు అప్పుడే కంబోడియాలో పిల్లలకు వరప్రసాదంగా ఉన్నవి. ఎప్పటికైనా ఈ విత్తనాలు తక్కిన దేశాలలో కూడా ఉపయోగించబడతాయి.

కొత్త మొక్కజొన్న విత్తనంలో పాలలో ఉన్నంత పోషకాహారం ఉన్నదని తేలింది. ప్రొటీన్ పదార్థాలను తయారుచేసే అతి ముఖ్యమైన అమినో ఆసిడ్లలో లైసిన్, ట్రిప్టోఫాన్లు అనేవి రెండువున్నాయి.

కొలంబియాలోని, మూడవ పెద్ద నగరం కాలి అనేదానిలో (జనాభా 770,000) ఈ మొక్కజొన్న పిండిని 1969 లో అమ్మి, దాని ఫలితాలు చూచారు.

ఆ పిండికి దురియా అని పేరు. పంచదారను, దానిని నీళ్లలో కలిపి ఒక వంటకంగా వండి తింటారు. జావలాగ కాచి పిల్లలకు పెడతారు. పల్చగా కలిపి పసి పిల్లలకు పట్టిస్తారు.

పసిపిల్లలకు రోజుకి మూడుసార్లు పట్టించడానికి ఆరు సెంటులు (45 పైసలు) ఖర్చు యేది.

ఈ విధంగా కొలంబియాలో ఈ కొత్త మొక్కజొన్న పిండి వాడిన అందరిలోనూ అద్భుత ఫలితాలు కనిపించాయి.

కొలంబియాలాగే అమెరికా నుంచి కొత్త మొక్కజొన్న విత్తనాలు తెప్పించుకొన్న ఇతర దేశాలివి: మెక్సికో, వెనిజులా, బ్రెజిల్, పెరు, గ్వాటిమాలా, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్థాన్, థాయ్‌లెండ్, నేపాల్, తైవాన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, కీన్యా, గాబన్, యుగోస్లావియా, సోవియెట్ యూనియన్.

కొలంబియాలో పోషకాహార పదార్థాలు లోపించిన ఇద్దరు కుర్రవాళ్ల చేత హైబ్రిసిన్ మొక్కజొన్న పిండిపదార్థాలను తినిపించి పరీక్షలు చేశారు. ఆ కుర్రవాళ్లు ఇక నెల రోజుల కంటె బ్రతకరని కూడా వైద్యులు ఖాయంచేసుకున్నారు. కాని, కొత్త మొక్కజొన్న పిండి తర్వాత అంటూ మూడు నెల్లో వాళ్లిద్దరూ మామూలు ఆరోగ్యం పొందారు.

ఇదే విధంగా మరి కొందరు పిల్లలు కూడా ఆరోగ్యం పొందిన సందర్భాలు చూచిన తరువాత ఈ కొత్త మొక్కజొన్న వాల గొప్పదని నిర్ధారణ చేసుకొన్నారు.

మొక్కజొన్న పిండిని ప్రజలు అంతకంతకు ఎక్కువగా వాడేటట్లు చేస్తున్న దేశాల ప్రభుత్వాలు ఈ జాతి మొక్కజొన్న పంటను ప్రోత్సహిస్తున్నాయి. వాటిలో ఇండియా ఒకటి.

అమెరికానుంచి గ్రహించిన పద్ధతులను అనుసరిస్తున్న కీన్యా, నైజీరియా మొదలైన దేశాలు కొత్త రకం మొక్కజొన్నను హెచ్చుగా పండిస్తున్నాయి.

కొత్తరకం మొక్కజొన్న మొక్కలను పరిశీలిస్తున్న యిరువురు అమెరికన్ వైజ్ఞానికులు డా. ఎడ్విన్ టి. మర్ట్జ్ (కుడి) డా. ఆలివర్ నెల్సన్ (ఎడమ)



ఏడాదికి మూడు పంటలు

ఏడాదికి మూడు లేక నాలుగు పంటలు

ఎకరా నేల నుండి ఎంత వచ్చింది అనికాక, ఎకరా నేలనుండి ఇన్ని రోజులకు ఎంత దిగుబడి లభించింది—అనిలెక్కించ మంటున్నారు. నేటి కృషి శాస్త్రజ్ఞులు. పొలంలోని ప్రతి ఎకరపు అడుగు నుండి ప్రతిరోజు ఎంత ఎక్కువ దిగుబడి పొందగలిగితే రైతుకు అంత లాభం. ఈ విధంగా పొలంనుండి అత్యధిక లాభం పొందాలి అంటే ఏడాదికి మూడు నాలుగు పంటలు పండించడమే శరణ్యం. తైవాన్‌లో రైతులకు ఈ విధమైన అనేక ''సస్యవిధానం'' ద్వారా ప్రతి వంద ఎకరాలనుండి [సంవత్సరంలో] 180 ఎకరాల దిగుబడిని సాధిస్తున్నారు. దక్షిణ కొరియాలో జపానులో కూడా ఇదే విధంగా అధికమైన పంటలు పండించి, అధిక దిగుబడులు లాభాలు సంపాదిస్తున్నారు. అనేక సస్యవిధానం వలన ఏడాది పొడుగునా పొలంలో ఏదో ఒక పైరు ఉంటుండటమే కాక రైతులకు గ్రామీణ జనాభకు, ఏడాది పొడుగునా పని ఉంటుంది. ఈ విధంగా గ్రామాలలో నిరుద్యోగ సమస్య కొంత తగ్గుతుంది.

మనదేశంలో ఈ అనేక సస్యకార్యక్రమం 1967–68 లో ప్రవేశపెట్టబడింది. దీని వలన ఎందరో రైతులు లాభం పొందుతున్నారు. సవిత్ర [ఒరిస్సా] వారిని తీసుకోండి ... వారింతకు ముందు ఏడాదికి ఒకపంట పండించేవారు. ఇప్పుడు వారు ఏడాదికి మూడు [జనుము, వరి, వేరుశనగ] పంటలు పండించగల్గుతున్నారు. వారి పొలినా ఆదాయం రు. 2,000 నుండి 6,000 కు పెరిగింది. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థవారు శాస్త్రీయ పద్ధతులద్వారా ఒకే పొలం నుండి ఏటా [పెసర, మొక్కజొన్న, బంగాళా దుంపలు, గోధుమ] నాలుగు పంటలు పండిస్తున్నారు. అనగా 355 రోజులలో హెక్టేరు నుండి మొత్తం 15.2 టన్నుల ఆహారం పండిస్తున్నారు. అంటే రోజుకు హెక్టేరుకు 42.8 కిలోల ఆహారం చొప్పున పండిస్తున్నారన్నమాట! ఇది 1950 లోని ఉత్పత్తితో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ!!

ఈ విధమైన అనేక సస్యకార్యక్రమంలోకి ఇమిడగలవి, కొద్దికాలంలో కోతకు వచ్చేవి, ఎండలో మార్పులంటువ ప్రభావితం కానివి అయిన కొత్త వంగడాలను కృషి శాస్త్రజ్ఞులు సృష్టిస్తున్నారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, పప్పులు, బంగాళా దుంపలు మొదలయిన వాటిలో ఈ కొత్త వంగడాలున్నాయి.

ఆయా ప్రాంతాలకు తగిన రీతిలో, శాస్త్రజ్ఞుల సలహాలను పొంది రైతులు ఏటా మూడు నాలుగు పంటలు పండించాలి. పశు గ్రాసపు పైర్లను పండించడానికి కూడా ఈ విధానం అనుసరించవచ్చును. ఉదాహరణకు మొక్కజొన్న [ధాన్యం] — ఓట్స్ — మొక్కజొన్న — అలచందలు — ఒక ఏడాదిలో పండించవచ్చును. ఇదేవిధంగా పండించదగిన నాలుగేసి పంటల వరుసలు ఇరవై దాకా వున్నాయి.

అంచెలవారీ సేద్యంలో ఒక లాభం ఏమిటంటే దుక్కి పని తగ్గుతుంది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థవారు పెసర—మొక్కజొన్న — గోధుమ పైర్లు మార్చి పండిస్తున్న పొలాన్ని 1966–67 తర్వాత విత్తే ముందు దున్నడమేలేదు.

[ఎఫ్.ఐ.యు.].

వరి — గోధుమ — మొక్కజొన్న ఒకే పొలంలో ఒకేసంవత్సరంలో పండించవచ్చును.

పుస్తకపరిచయం

చిల్లర దేవుళ్ళు

(రచన :— శ్రీ దాశరథి రంగాచార్య, ప్రచురణ : ఎం. శేషాచలం అండ్ కంపెనీ 220 పేజీలు. వెల 2 రూపాయలు.)

స్వాతంత్ర్య సముపార్జనకు పూర్వం తెలంగాణా పల్లెసీమల్లోని ప్రజలకష్టసుఖాలను విశిష్టంగా చిత్రించిన నవల ఇది. పోలీసు చర్యకు ముందు గ్రామాలలో తమ అధికారాలను సుస్థిరం చేసుకుని, భోగలాలసులై పశుప్రాయులుగా ప్రవర్తించిన చిల్లరదేవుళ్లు ఈ నవలలో ప్రధాన పాత్రలు.

రామారెడ్డి ఆ గ్రామానికి ప్రభువు—అంటే దేశ్‌ముఖ్. సంగీత పాఠాలు చెప్పుకు బ్రతకడంకోసం అయ్యన్ని ఆశ్రయిస్తాడు. సారంగపాణి. అతను ఆంధ్రదేశం నుంచి వచ్చాడు. పాణి సంగీతం అయ్యన్ని ఆకర్షించింది. రామారెడ్డి ఎంత కఠిన హృదయుడైనా, ఒక్కొక్కప్పుడు సరసుడు. కొంత ఔదార్యము కలవాడు. ప్రజలందరూ తన మాట వినే నడవాలనే స్వభావం కలవాడు. మాటమీరిన వాడి అంతు తేల్చడానికి వెనుకాడడు.

రెడ్డి కూతురు మంజరి. అతిసున్నితమైన మనస్సు కలది.

ఆ ఇంటనే తిరిగే మరొక ప్రధాన పాత్ర వనజ. ఈమె ఆ ఇంట్లో 'ఆడబాప'గా మాత్రమే జీవిస్తున్నది. ఆడబాప అంటే ఇంటికొచ్చిన అతిథులకి ముఖ్యమైన అతిథులకి భోజనం వంటి సదుపాయాలు చెయ్యడమే కాక, తన శరీరాన్ని కూడా అప్పగించవలసిన వ్యక్తి. ఆనాటి సంఘంలో ఇలాంటి వాళ్లు కూడా వుండేవాళ్లు కాబోలు. వనజ సారంగపాణిని ప్రేమిస్తుంది. సారంగపాణి ఆమెను దయతో పలకరించి నందుకు అతనిపై సదభిప్రాయము పెంచుకుంటుంది. కొంతకాలం తరువాత తన ప్రేమని సోదర ప్రేమగా మార్చుకుంటుంది. మంజరి కూడా పాణికి హృదయం యిస్తుంది.

ఈ నవలలోని దుష్టపాత్ర కరణం. ఇతడు రెడ్డిగారికన్న దుష్టుడు. అమానుషంగా ప్రవర్తించేవాడు. అతని కూతురు తాయారు. ఈమెకాలు కుంటి, బుద్ధి కూడా కుంటే. ఇటువంటి వారి పెళ్ళికు వచ్చి అనేకరకాలైన అనుభవాలను ఎదుర్కొంటాడు పాణి.

పీరిగాని హత్య, లంబాడి లక్ష్మి మరణం, లీక్యా హత్య, పోలీసులు లంబాడీలను హింసించడం, మతం పుచ్చుకోమని నిర్బంధించడం — మొదలైనవి చదువుతుంటే, ఆనాటి తెలంగాణా పరిస్థితులు కళ్లకి కట్టినట్లు కనిపిస్తాయి. ఈ నవలలో శ్రీ రంగాచార్య సూడపాటి హనుమంతరావుగారి చేత ఆనాటి ఉద్యమాల చరిత్రకూడా చెప్పించారు. పల్లెల్లో బతుకమ్మ పండుగలూ, పల్లెవారి అలవాట్లూ, గ్రామాధికారులను చూసి ప్రజలు భయపడ్డం ఎంతో సహజంగా చిత్రించారు. ఇంత చక్కగా సాగిన ఈ నవలను శ్రీ రంగాచార్య చిట్టచివరికి తెలుగు సినిమాలాగ ముగించడం కొంత అసంతృప్తి కలుగచేస్తుంది. అయినా ఇది ఈనాడు వస్తున్న నవలలో మంచి నవల అని చెప్పవచ్చు.

ఊబిలో దున్న

(రచన :— శ్రీ వినుకొండ నాగరాజు ప్రచురణ :— ఎం. శేషాచలం అండ్ కంపెనీ పేజీలు 172. వెల 2 రూపాయలు.)

''మన ఉనికి పట్టుని, మన చుట్టూ వున్న వాతావరణాన్ని తెలుసుకుని, వీటిని పరిశీలిస్తూ వ్రాయడమే సామ్యవాద సాహితీ రచనలంటే. ఏన్న క్రొత్త జీవిత విధానాన్ని ప్రతిబింబింప జేయడమే సామ్యవాద సాహిత్య కల్పన అంటే'' అని తొలి పలుకులో రచయిత చెప్పారు. ఈ రచన ప్రజాస్వామ్య సాహితీకి చెందిన నవల అన్నారు.

కొర్రాజు గుండం డాన్ దిగువలో కాలువ వుంది. అక్కడ వూబిలో దిగబడింది దున్న. రాఘవులు అట వస్తూ దాన్ని చూశాడు. అది చాలా హృదయ విదారకమైన పరిస్థితిలో చిక్కుకుని వుంది. దాన్ని బయటకి తీయడానికి అతను చేసిన ప్రయత్నమే ఈ నవల. చిట్టచివరకు అతను కృతకృత్యుడవుతాడు. నవలలో నేటి రాజకీయాలను గురించిన విమర్శ వుంది.

కొర్రాజు గుండం ప్రాంతం వర్ణన చాలా సహజంగా ఉత్సుకత కలిగించే విధంగా వుంది. నవల చదివినంతసేపూ రఘువులతో పాటు మనం కూడా దున్నని లాగడానికి ప్రయత్నం చేస్తున్నట్లే వుంటుంది. రఘువులు చదుకున్న వాడు. ఆలోచించగలవాడు. స్నేహితుని ప్రేమిస్తాడు. ఉద్యోగం చెయ్యనంటాడు. ''ఉద్యోగం చెయ్యడం అంటే దున్నపోతు బ్రతుకు బ్రతకడం'' అంటాడు. ఇలాంటి ఆదర్శాలున్నాయి. పాటకులకి అతని మీదసక్తి నచ్చుతుంది.

సామాన్య పాటకుడికన్న ఒక మెట్టు పైన వుంటేగానీ ఈ నవల చదవడం కష్టం. రచనకి ఉపయోగించిన టెక్నిక్ బావుంది. రొమాంటిక్ నవలలు చదివి విసుగు పుట్టిన పాటకుల మెదడుకి కొంచెం పని కల్పించే నవల వూబిలో దున్న''.

—వి. ఎస్.

స్వీకారం

విశ్వరూపం — పండూరి రామమోహనరావు, నవోదయాపబ్లిషర్స్, విజయవాడ—2. పుటలు 508, వెల : రు. 15—100

లోకమాత (శ్రీ శారదాదేవి చరిత్ర) కె. టి. ఎల్. నరసింహాచార్యులు, శ్రీ గోదా గ్రంథమాల, ముసునూరు, కృష్ణాజిల్లా. పుటలు 86, వెల: రు. 1—00.

వాస్తుశాస్త్ర శిల్పము, చిలుకూరి లక్ష్మీపతిశాస్త్రి, నవోదయ ఏజన్సీస్, దేవీచౌక్, రాజమహేంద్రవరము—1, పుటలు 926, వెల: రూ. 25—00.

బండారు తమ్మయ్య

(5 వ పేజీ తరువాయి)

సద్యముల నూరాగని ఆ మహాకవికి కళంకమాపాదించుట యనుచితమని నిష్కర్షగా మొగమాటములేకుండగ, సహేతుకముగా నిరూపించినారు. పిదప వీరు శ్రీనాథ మహాకవి యనునొక విమర్శాత్మక చరిత్ర గ్రంథమునే ప్రకటించినారు.

పాలకురికి సోమనాథుని చతుర్వేదసారమును, లఘుకృతులను మరియు పిడుపర్తి సోమనాథు ప్రభులింగలీల యను గ్రంథమును పరిష్కరించి ప్రకటించి యున్నారు.

శ్రీ తమ్మయ్యగారి కూలంకష విమర్శనా వైదుష్యమునకు, లబ్ధప్రతిష్ఠమైన పరిశోధనా ప్రజ్ఞాప్రాభవములకు జేజేలు పలికిన వివిధ సంస్థలు వారికి సార్థకములైన పెక్కుబిరుదులొసంగి తమ ఉనికిని చరితార్థ మొనర్చుకున్నవి. 1925 సం. లో ఆంధ్రసారస్వత పరిషత్తువారు విమర్శకాగ్రేసర బిరుదము, శ్రీశైలజార్య సింహాసనాధిపతులైన జగద్గురు శ్రీ వాగీశ పండితారాధ్యుల స్వాములవారు 1952లో 'పరివాసిక సమ్రాట్టు' బిరుదము, వారణాసి యందలి విశ్వారాధ్య సింహాసనాధిపతులైన విశ్వేశ్వర శివాచార్యులవారు 1956 లో ఒసంగిన ''ధర్మభూషణ'' బిరుదము, ఆ సంవత్సరమే భాగ్యనగర వీరశైవ సమాజము వారిచ్చిన ''శివశరణ'' బిరుదము, 1960లో వారిషష్టిపూర్తి మహోత్సవసందర్భముగా కాకినాడలోని ఆంధ్ర సాహిత్యపరిషత్తువారొసంగిన ''శైవసాహిత్యసార్వభౌమ'' బిరుదము ముఖ్యములైనవి. భాషాసారస్వతములకు శ్రీతమ్మయ్యగారు గావించుచున్న సేవను గుర్తించి కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తువారు కవిసార్వభౌమ శ్రీ పాదకృష్ణమూర్తిశాస్త్రిగారి యనంతరము శ్రీ తమ్మయ్యగారి సధ్యక్షులుగా నెన్నుకొని తమ ఉచితజ్ఞతను నిరూపించుకున్నారు. 24—8—1968 తేదీన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు శ్రీ తమ్మయ్యగారికి విశిష్టసభ్యత్వమొసగి ఘనముగా సన్మానించిరి. నాటిసభలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖాధిపతులు డా. దివాకర్ల వేంకటావధాని గారు ఘనమైన ప్రశంస చేసిరి.

సంస్కృతాంధ్ర కన్నడ భాషలలో ఎనలేని కృషి సలిపి బహుధా ప్రామాణికములైన గ్రంథములను రచించిన శ్రీ తమ్మయ్యగారి గురించి కీ. శే. డా. చిలుకూరి నారాయణరావు పంతులుగారు వ్రాకుచ్చిన వాక్కులతో నా యీ యల్తి వ్యాసమును ముగింతును.

''వీరు వీరమాహేశ్వరాచార సంపన్నులయ్యు, వీరశైవమతమును గురించిన అభినివేశమును నిండుకొన ఆంధ్రమున గల వీరశైవ వాఙ్మయము లోకమునకు పరిచయముచేయుటకై నేటికి 30, 35 ఏండ్లుగా పరిశ్రమ చేస్తూ, దానిని గురించిన ఎన్నోవిషయములనేకాక గ్రంథములనుకూడ బయటకు దీసి వాటి ప్రచారము కొరకు బహుముఖముల కృషిచేస్తూ ఉన్న పండిత పరిశోధకులలో ప్రథములు, ముఖ్యులు, ప్రామాణికులు అయినవారు. వీరి నిరంతర కృషి మూలముగానే ఆంధ్రమున వీరశైవ వాఙ్మయ శాఖకు గొప్పస్థానము లభించినది. ఆ వాఙ్మయ ప్రాముఖ్యము వీరుబయటపెట్టకపోతే అది యే జంగమ పాటల్రకిందనో నామరూపాలు లేక పడివుండేది.''

ఇక గుల్మార్గ్‌లో శీతకాలం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది ఇదంతా వినోదయాత్రాభివృద్ధి చలవే!

శీతకాలములో గుల్మార్గ్ నిర్మానుష్యముగా, నిరుత్సాహముగా వుండేది. హోటళ్ళు, షాపులు మూసివేసేవారు. పనివారలకు పని వుండేదికాదు. చాలామంది మైదాన ప్రాంతాలకు తరలి వెళ్ళేవారు. మిగిలిన కొద్దిమంది వేసవిలో సంపాదించిన సొమ్ముతో శీతకాలములో రోజులు వెళ్ళబుచ్చేవారు. గుల్మార్గ్‌లో శీతకాలముచే ఆరు నెలలు ఏమీ లేకుండా గడపవలసిన మాట.

కాని, ఇప్పుడు పరిస్థితులు శీఘ్రంగా మారుతున్నాయి. ఏదో ఒక విధముగా గడపవలసిన అవసరం ఇప్పుడు లేదు. గుల్మార్గ్ ఒక ఆకర్షణీయమైన శీతకాలపు విడిదిగా మారుతూంది. హోటళ్ళు పనిచేస్తూ నానాటికీ ఎక్కువ లాభాలు పొందుతూన్నాయి. షాపులు ఏడాది పొడుగునా తెరచివుంటూన్నాయి. చేతిపనుల వృత్తులవారు తమ వస్తువులను విరివిగా విక్రయించుతూన్నారు. సామాను మోసే పోర్టర్లకు, హోటళ్ళలో వెయిటర్లకు శీతకాలంలో కూడా చేతినిండా పనివుంటూంది. వినోదయాత్రాభివృద్ధి శాఖవారి కృషి ఫలితముగా శీతకాలములో ''అలికిడిలేని'' గుల్మార్గ్ వినోదయాత్రికులతో ''హడావిడిగా'' తయారౌతూంది. అయితే, ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో గుల్మార్గ్‌ను ఆసియా ఖండములో కెల్లా పెద్దదైన శీతకాలపు క్రీడాస్థలముగా మార్చుటకు తగిన ప్రణాళికలు రూపొందించబడుతూన్నాయి. ప్రస్తుతం కాశ్మీరులో ప్రతి ఆరవై మందికి ఒకరు వినోదయాత్రికులద్వారా తమసంపాదన సంపాదించుకొన్నారు. ఈ ఆదాయముపై జనాభాలో 25% మంది ఆధారపడి వుంటూన్నారు. ముందు ముందు వినోదయాత్రాభివృద్ధితో పాటు ఈ శాతము ఇంకా పెరగగలదు. వినోదయాత్రాభివృద్ధి ప్రపంచములోకెల్లా పెద్ద వ్యాపారము ఇది ఎంతో వేగముగా వృద్ధి చెందుతూంది. ఐదు సంవత్సరములలో ఇది రూ. 18,000 కోట్లకు వృద్ధి చెందగలదని అంచనా. ఇది పెట్టుబడిపైన అతి తక్కువ కాలములో ఎక్కువ రాబడినిచ్చే వ్యాపారము. ఉదాహరణకు 1968 లో యుగోస్లావియాలో ఈ వ్యాపారములో పెట్టుబడి పెట్టిన ప్రతి డాలరుకు మూడున్నర డాలర్ల ఆదాయం వచ్చింది, అనగా, 250% నికరలాభం వచ్చిందన్నమాట!

వినోదయాత్రాభివృద్ధి ప్రజల వ్యాపారం. ఎందుచేతనంటే వినోదయాత్రికులు వెళ్ళినచోటల్లా అక్కడ ప్రజలకు లాభం చేకూరుతుంది. సంపద ఎక్కువ ధనవంతమైన దేశాలనుండి తక్కువ ధనవంతమైన దేశాలకు ప్రవహించుతుంది. అదే విధముగా, దేశములో ఎక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలనుండి తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు పయనించుతుంది. దీనిలో ప్రతి ఒక్కరికి లాభం వుంటుంది విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు నడిపేవారు, షాపు యజమానులు, కళాఖండాలను తయారుచేసేవారు, హోటళ్ళలో వెయిటర్లు, పరిచారకులు, టాక్సీ డ్రైవర్లు—ఒకరేమిటి! ఇది అనంతమైన ప్రవాహం!



ASP/TC/71/146 TEL

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం - భారత ప్రభుత్వం

వారంవారం ఆకాశవాణి

[డిసెంబరు 20వ తేదీ ఆదివారంనుంచి 26వ తేదీ వరకు]

నిజానికి ఈ వారం నేను విన్న కార్యక్రమాలు తక్కువ ''వాణి'' పత్రిక చూసి ఏ కార్యక్రమం విందామనుకున్నా, ఆ సమయానికి యింకో కార్యక్రమం వచ్చేది. కారణం, ఈ వారం నుంచి, కార్యక్రమ ప్రణాళిక మార్చారు. కాని, ఆ మార్పులు ''వాణి''లో ప్రచురించ లేదు. ఎందుకు వీలుకాలేదో దురూహ్యం. ఎందుచేతనంటే, ఇటువంటి మార్పులు చాలా ముందుగానే వాళ్లు తలపెడతారు కాబట్టి, సకాలంలో ఈ పత్రికకు పంపడానికి అవకాశం వుండి వుండాలి. కాని, అలా జరగలేదు. ముందు వారం నుంచైనా ప్రచురిస్తారని అనుకుంటాను. ఇక రెండవ కారణం, ఈ వారం (పాలవరకు వచ్చే వారం) సంగీతోత్సవ కార్యక్రమాలే హెచ్చుగా వుంటాయి. ఉన్నాయి కూడాను. సంగీతోత్సవ కార్యక్రమాలను గురించి చెప్పేటందుకు ఏముంటుంది గనక. అందువల్ల కొన్ని యితర విషయాలను గురించి ముచ్చటిద్దామనుకున్నాను. ఎన్నో రోజుల నుంచి మన ఎనౌన్సరులకు కొన్ని సూచన లివ్వాలని అనుకుంటూనే ఇతర భావం చేత యివ్వలేక పోయాను. అయితే ఈ సూచనలను వారు సహృదయంతో గమనిస్తారనీ, వాటినేదో విన్న తప్పుడంకోసం, విమర్శించడంకోసం కాదని గ్రహిస్తారనీ, నమ్ముతూ ఈ సూచనలు ఇస్తాను. వారి లక్ష్యం, నా లక్ష్యం, మనం అంతా కోరికా కూడా, మన రేడియో కార్యక్రమాలు రానురాను హెచ్చు అందన్నను చేసుకోవాలనేగా!

అయితే, ఈ సూచనలను యిచ్చే ముందర ఈ వారం నేను విన్న రెండు మూడు కార్యక్రమాలను గురించి రెండు ముక్కలు వ్రాస్తాను.

మొదటి కార్యక్రమం, ప్రఖ్యాత [illegible] సినీ కళాకారులు, శ్రీ నాగభూషణంగారితో పరిచయం. ఈ పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. సాంకేతికంగా, విషయాన్ని బట్టి కూడా. నాగభూషణంగారు కొన్ని మంచి విషయాలు చెప్పారు. వారికి నచ్చిన పాత్ర అయితేనే వారు నటించడానికి సమ్మతిస్తారని చెప్పారు. ఈ నియమాన్ని పాటించే కళాకారులు నిజంగా ఎంతమంది వున్నారు మన నటులలో! ఇంకొక విషయం. ఒక పాత్రను ఒప్పించడానికి ఎంత సాధన కావాలో ఎంత పరిశ్రమ కావాలో, పాత్రను అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, ఆ పాత్ర వ్యక్తిత్వంలో లీనమవడం ఎంత అవసరమో మొదలయిన విషయాలు ముచ్చటించారు నాగభూషణం గారు. ఇంకో విషయం కూడా తమ నిశ్చితాభిప్రాయమని చెప్పారు. అది, ఎప్పటికీ, నాటక కళలో అంటే రంగస్థల నాటక కళలో, వున్న ప్రత్యేకత దానిలోనే వుంటుందనీ, సినిమాలు గాని, టెలివిజన్ గాని దానిని మరుగు పరచలేవనీ చెప్పారు. ఆ మాట ముమ్మాటికీ నిజం. ఈ కళ సజీవంగా నిలబెట్టడానికి ఒకటి రెండు సూచనలు కూడా యిచ్చారు. బాగుంది.

తరువాత నేను విన్నది ''క్రీడారంగ సమీక్ష''. అయితే ఈ సమీక్షలను గురించి ఒక సూచన. సమీక్షకులు ఇంతవరకు [illegible] జాబితాలతోనూ, ఫలితాల జాబితాలతోనూ తృప్తిపడక, కొంత విమర్శాత్మక సూచనలూ, అభిప్రాయాలూ కూడా యివ్వడం అవసరం. ఈ విషయమే, పుస్తక సమీక్షలకూ, చిత్ర సమీక్షలకూ కూడా వర్తిస్తుంది. ఇది సమీక్షకులూ, రేడియో నిర్వాహకులూ కూడా గమనించడం అవసరం.

ఇక మూడవ కార్యక్రమం, మొన్న శనివారం ప్రసారమయిన నాటిక, ''నేను సావిత్రిని కాను'' చాలా చిత్రమయిన నాటిక. నవీన యుగంలోని వనిత, పూర్తిగా సాధ్వీత్వం పేర, సావిత్రి, దమయంతి వగైరా పతివ్రతా శిరోమణుల రీతిగా, పతినే దైవంగా భావించి తమ మనస్సులను పూర్తిగా చంపుకుని, జీవించడానికి అనుమతించదు అన్న విషయాన్ని నిరూపించడానికే ఉన్నట్టు వుంది నాటిక. అయితే అంతం కొంచెం ఏదో సావ్యం చెప్పినట్టు, ''ముండి తేలు కుట్టినట్టుంది''. అయితే విన్న 15 నిముషాలూ చాలా త్వరగా గడిచి పోయాయని పించింది. పాత్రధారులు ముగ్గురూ చాలా చాకచక్యంతో తమ పాత్రలను పోషించారు. వాచకం చాలా బాగుంది. అందులో ముఖ్యంగా భార్య పాత్ర యొక్క వాచకం. మొత్తానికి వినదగ్గ నాటికే.

ఇక మన ఎనౌన్సరులను గురించి చెబుతా చిన్న ముక్కలు. ఒక్క సూచన అధికారులు, అంటే రేడియో అధికారులు ఈ ఎనౌన్సరుల వాచకాలను రికార్డు చేసి, వారికి వినిపించడం అవసరం. వారి గాత్రాలలోని కృతకత్వాన్నీ, వాచకంలోని కృత్రిమత్వాన్నీ అపశబ్దాలనూ, వాచక దోషాలనూ వారికి వినిపిస్తే వారు, మారడానికి చాలా అవకాశాలున్నాయి. ఉదాహరణకు : ఒక ఎనౌన్సరు, వ్రాసేది ఒకటి చదివేది ఒకటి. యిది తరుచు జరుగుతోంది. ఇంకొక ఎనౌన్సరు కృతకమయిన భావంతో ''కొందికృణాలు'' అంటారు గాని ''కొద్ది'' అన్న మామూలు మాట వుపయోగించరు. ఈ రూప బేధం శబ్దరత్నాకరమైనా ఒప్పుకుంటుంది గాని వీరు అంగీకరించరు. ఇంకొకరు ''కొద్ది''కి బదులు ''కొన్ని'' వాడతారు. ఈ రెండింటి మధ్య వున్న వ్యత్యాసం వారు గుర్తించరు. గుర్తించ దలచుకోరు. ఇంకొకరు, అంత్యాక్షరాల ''అ''కారాలను, ''ఒ''కారంగా పలుకుతారు. ''విన్నారు'' అనడానికి బదులు ''విన్నారో'' అంటారు. ఇంకొక ఎనౌన్సరుకు ''వత్తు''లు పలకవు. ద్విత్వాలు పలకవు. యింకో కొందరికి. ''ఇప్పుడు'' అనరు వారు, ''యిపుడు'' అంటారు. ఇలాటివి చాలా వున్నాయి. కాని అలా అంటున్నామని వారికి తెలియదనే నా నమ్మకం. అందుకే వారికి, వారి ''ఎనౌన్స్‌మెంటుల''ను రికార్డు చేసి వినిపించమని నేను సూచించినది. ఇక ప్రత్యేకంగా పుస్తకాలను చదవడంలో చేసే తప్పులు: 'విశేషణ' 'విశేష్యం'లో, విశేషణాన్ని ఒత్తి పలకడానికి బదులు 'విశేష్యాన్ని' వత్తి పలుకుతారు. ఇట్టి విషయాలు చాలా వున్నాయి. ఈ దోషాలను సవరించడం కష్టంగాదు ప్రయత్నిస్తే. కాని ప్రయత్నించాలి. అదే జరగడం లేదేమో అని నా అనుమానం.

—''కౌండిన్య''

మట్టిమనిషి

వాసిరెడ్డి సీతాదేవి

జరిగిన కథ

పొలమూ, పుట్రా, నగా, నాణెం విషయంలో సాంబయ్య వేస్తే వెయ్యి రూపులుగా ఆరోజు కారోజు పైకెక్కి వస్తున్న మాట నిజమే. బలరామయ్య కూడా అదే దామాయిషీన నానాటికీ తీసికటవుతున్న మాట అంతకంటే నిజమే అయితే మాత్రం ఒకనాడు తన లోగిలిలో పాలేరుగా, పదిగాపులు కాని రోజులు వెళ్ళబుచ్చుకున్న అనామీ ఇంటో తనకడగొట్టుపిల్ల కోడరికం చేయడం బలరామయ్య ఎంతవరకు భరించగలడన్నదే యిప్పటి ప్రశ్న. చింత వచ్చినంత తేలిగా పులుపు చావదు. అదీకాక సాంబయ్యకూడా ఆ కచ్చతోనే, ఆ పగతోనే తన కొడుక్కి బలరామయ్య కూతురుని అడుగుతున్నాడని గ్రహించిన కనకయ్యకు సాంబయ్య చేసిన పెళ్ళి ప్రస్తావనతో వచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టైంది. పెగా యివాళ మంచిదే; యిప్పుడే పోయి సంబంధం ఖాయం చేసుకురమ్మని సాంబయ్య తరుముతాడు. ఆ తొందరలో బలరామయ్య యింటికి వచ్చిన కనకయ్య, పెళ్ళికొడుకు ఎవరైందీ బయట పెటకుండా సంబంధం మాటాడి బలరామయ్యచే ఒప్పిస్తాడు. అంతా అయింతరువాత కనకయ్య లేవబోయే ముందుకూడా యింతకూ కుర్రాడెవరు చెప్పావుకాదు అన్నాడు బలరామయ్య. దానికి జవాబుగా కనకయ్య కొంచెంసేపు నీళ్ళు నమిలి కుర్రాడు 'సాంబయ్య కొడుకు వెంకటపతి' అని చావుకబురు చల్లగా బయట పెట్టాడు.

(గత ఆదివారం సంచిక తరువాయి)

కనకయ్యకు ఆతర్వాత మాట పెగల్లేదు. బలరామయ్యమీద పిడుగుపడింది. మనిషి స్తంభించి పోయాడు. కనకయ్యకు ముచ్చెమటలు పోస్తున్నాయి. గేటుకేసి చూశాడు. తెరిచే వుంది. కనకయ్య గాలి కుంభించి, బలరామయ్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వింటున్నాడు. బలరామయ్య నిట్టూర్పు విడిచి కదిలాడు. పడక కుర్చీ కిరకిరమంది. కనకయ్య చెవులు రిక్కించుకొని, గుండెలు గుప్పెట్లో పెట్టుకుని విన్నాడు.

"కనకయ్యా ! ఆ మాట అంటానికి నీకు నోరెట్లా వచ్చిందయ్యా ?"

"అది మా మంచికే అనుకుని అన్నాను. తప్పుంటే మన్నించండి" కనకయ్య తన మాటల్లో నిజాయితీ ప్రకటించటానికి చాతనయినంతా చేశాడు. లోలోపల వణికిపోతున్నాడు.

ఎలాటి బలరామయ్య ఎలాఅయిపోయాడు? ఒకప్పుడు చెప్పు ఎత్తిన బలరామయ్య ఎలా జవాబు మాట్లాడాడు ? ఈనాడు బలరామయ్య చెట్టుమీద లేడు, విరిగిన కొమ్మను పట్టుకుని వేలాడుతున్నాడు. అది స్పష్టంగా గ్రహించగలిగాడు కనకయ్య.

"మరో సంబంధం చూడు! నా కున్న దర్జా దానికి చూస్తాను. నే నేమయినా దానికి న్యాయం చేయను."

"బిడ్డకు న్యాయం చేస్తున్నావనుకుంటూ అన్యాయం చేస్తున్నారేమో ఆలోచించండి బలరామయ్యగారూ !" కనకయ్య ఆ మాట విని బలరామయ్య తెల్లముఖం వేశాడు.

"సరే ! కట్నం అంటున్నారు. వివాహాత్రం ఇస్తారేం ?" విషయాన్ని పక్కదారి పట్టిస్తూ అన్నాడు కనకయ్య.

"ఉన్నదంతా ! నా మేడా ! వద్దెనిమిది ఎకరాల మాగాణి ! అంతా దినికే ఇస్తా !"

'అరవై వేలఅప్పు ! అదేం చేస్తారు ?'

"అప్పు అరవై వేలుండా ?"

"అరవై వేలు నాలుగేండ్ల క్రిందట. వడ్డీతిరగ్గడితే అరవై దాటుతుంది. అందులో ఆరేళ్ల క్రిందట ఆ రెకరాలు తాకట్టు. వడ్డీతో డబ్బు చెల్లించేకంటే పొలం వదులుకోవడమే మీకు లాభం. అందుకు వాళ్లని నే ఒప్పిస్తా. ఎనిమిదెకరాలు అమ్మితేగాని ఆదిశేషయ్యగారి బాకీ తీరదు. పోతే మే మిచ్చిందే అసలు ముప్పై వేలు. వడ్డీలతో అర్ధ 'ఇ'కారం అవుతుంది. మా భాగస్తుడు శేషావతారం సంగతి మీకు నేను వేరే చెప్పాల్సిందేమీ లేదు."

"ఈ మేడ కట్టుకోమను. ఇదిమ్మితే వా అప్పు తీరదా ఏం ?" మనసును కుదుట పర్చుకుంటూ అన్నాడు బలరామయ్య.

"ఏ...మేడ లక్ష రూపాయలు విలువ చేసేదే నేను కాదనను. అది ఏ విజయవాడ లోనో, గుంటూరులోనో వుంటే ! ఈ రోజు ఈ పల్లెటూర్లో అమ్మితే ఇరవై వేలకు కూడా కొనరు. ఉన్న సంగతి అది !" కనకయ్య నిమ్మళ్ళంగా చెప్పాడు.

బలరామయ్య కూర్చున్న కుర్చీ కాళ్లు విరిగి నట్లయింది. పాదాలక్రింద భూమి ఆనడం లేదు.

ఇదిగో బలరామయ్యగారూ ! దీంతో ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం మంచిది. మీ పరువు, మర్యాదా, వంశ ప్రతిష్ట రేపు అప్పుల వాళ్లు కోర్టు కెక్కితే ఏమవుతాయ్ ! డిక్రీ పొంది వేలంపాట పెట్టాక వూర్లో తలెత్తుకు తిరుగ్గలరా ? అప్పుడు అమ్మాయి పెళ్లి ఏవిధంగా చేస్తారు ? అందాకా ఎందుకు ? ఏ కూతు రింటికెళ్లి మీరు తలదాచుకుంటారు ? ఏ కొడుకు మిమ్మల్ని గౌరవించి ఆదరిస్తాడు ? మీరే ఆలోచించండి" బలరామయ్య కళ్లల్లో నీరుతిరగడం చూసి కనకయ్య ఆపాడు.

'వెంకటపతికి ముప్పై ఏళ్లదాకా లేవూ ?' అనుకోకుండానే అన్నాడు బలరామయ్య.

"ఛ ! ఎవడండీ ఆ మాట అంది ? ఇరవై ఏళ్లకు పైన ఒకటో అరో అంతకంటే వుండవు. వెంకటపతి మన కళ్లముందు పుట్టి పెరిగినవాడే కదండీ ?"

"మవ్వేన్నన్నా చెప్పు కనకయ్యా! చూస్తూ చూస్తూ నా బిడ్డను సాంబయ్య కొడుక్కి ఇవ్వలేనయ్యా" బలరామయ్య మాటల్లో గట్టితనం గానీ, నిర్ణయంగానీ ధ్వనించ లేదు.

'వెంకటపతికేం ! ఆ మాటకొస్తే అట్లాంటి కుర్రాడు ఈవూర్లోనే లేడు. కష్టజీవి. ఒకళ్ల జోలికి పోయేవాడు కాడు. బస్తీలు పట్టుకు జులాయిగా తిరిగే వాళ్లసాటి చెయ్యడా వెంకటపతి ?"

కనకయ్య మాటలు బలరామయ్య గుండెల్లో మాటిగా నాటాయి. తన కొడుకులు ఎలాంటి వాళ్ళు ? వాళ్ళ బ్రతు కేమయింది ? ఏ మాట కామాట ! తన కొడుకులకూ వెంకటపతికీ సామ్యం ఏమిటి ? తన బిడ్డల్లో ఒక్కడు వెంకటపతి లాంటివా డున్నా తన ఆస్తంతా ఇలా పరులపా లయేదా ? బలరామయ్య మనసు తనకు తెలియకుండానే సమాధానపడసాగింది.

"ఇదిగో! బలరామయ్య గారూ ! ఒక్క మాట చెప్తా. వినండి ! వెంకటపతి మీకాల్లుడయితే, మీ మిగిలివున్న ఆస్తీ, మేడా మీ వంశంలో వాళ్లలోనే వుంటుంది. అప్పులు తీర్చగల సత్తా, పట్టుదలా సాంబయ్య కుంది. సాంబయ్య ఎంత కష్టకాలంలో అప్పులు తీరి నిలబడ్డా మీకు తెలిసిందేగా ?" కనకయ్య అలా బలరామయ్య ముఖంలోకి చూశాడు. తను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు బలరామయ్య. అతని ముఖంలో కనిపించినమార్పులు చూసి సందకాలిన ఇనుముమీద మరొక దెబ్బ తీశాడు కనకయ్య.

"మీ తాతలనాటి ఈ మేడా, ఈ స్థలం మరొకళ్ల స్వాధీనం కాకుండా ఉండాలంటే మీరు బ్రతికుండగానే ఈ ఇంట్లో గబ్బిలాలు తిరక్కుండా ఉండాలంటే నేను చెప్పిన సలహా వినండి. వీరభద్రయ్యగారి మేడా, వీరభద్రయ్య గారి పొలం కూతురి బిడ్డకైనా శాశ్వతంగా వుంటాయి. మీ వంశం గుర్తులు చెరక్కుండా వుండాలంటే ఈ సంబంధం ఒప్పుకోండి. నా మాట వినండి !"

"కనకయ్యా ! కనకయ్యా !" బలరామయ్య భుజంమీద తువ్వాలా నోట్లో కుక్కుకొని, ముఖం మోకాళ్లమధ్య మీదకు వంచి చేతుల్లో తల చుట్టుకున్నాడు.

"బలరామయ్యగారూ! పూరుకోండి ! అంతా దైవ సంకల్పం. కరుణామయుడు ఆ పరాత్పరుడే. సాంబయ్యకు మీతో వియ్యమందాలనే బుద్ధి కల్గించాడు. శాశ్వతంలే లక్షల కట్నం కావాలని ఎన్నో సంబంధాలు తిప్పికొట్టిన సాంబయ్య మీ సంబంధాన్ని కోరి కోరుకోవడం ఏమిటి ? అంతా భగవత్ సంకల్పం! మరొస్తే, మాఘమాసం పోతే మళ్లీ మూఢం వస్తుంది. ఈ నెల్లోనే ముహూర్తం పెట్టించాలి" అని కనకయ్య బలరామయ్య ముఖంలోకి చూడలేక గేటు బార్లగా తెరుచుకుని వెళ్లిపోయాడు.

అసాధ్యమూ, దుర్లభమూ అనుకొన్న పని ఇంత సుళువుగా, నెరవేర్చగలగడంతో కనకయ్యకు తన వ్యవహార జ్ఞానంమీదా, వివేకం మీద, తెలివితేటలమీదా, అపారమైన నమ్మకమూ, ఆత్మవిశ్వాసమూ ఏర్పడ్డాయి. మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ సంతోష వార్తను తిన్నగా వెళ్లి సాంబయ్య చెవున వెయ్యడానికి సాంబయ్యయింటిముందుకొచ్చిఆగాడు. అప్పటికే చాలా పొద్దుపోయిం దన్న విషయం రెండు కేకలు వేసినా నిద్రపోతున్న సాంబయ్య పలకక పోవడంతో గుర్తొచ్చింది. ఇంటిముఖం పట్టాడు.

అంత అర్జంటుగా సాంబయ్యకీ విషయం చెప్పటం కూడా అంత మంచిది కాదేమో ! గంటమీదబలరామయ్య సాంబయ్యతో వియ్యమందడం ఒప్పుకున్నాడన్నా అంత మంచిది కాదు. అందువల్ల తన ప్రయోజకత్వాన్ని గుర్తించలేడు. కొంతవాయిదా తను అతి కష్టం మీద బలరామయ్యను ఒప్పించినట్లు సాంబయ్య దగ్గర నిరూపించాలి. అప్పుడుగాని సాంబయ్యకు తనమీద గురికుదరదు. ఆలోచిస్తూ నడుస్తున్న కనకయ్య బుర్రకు పల్లెగాలి హాయిగా అనిపించింది.

కనకయ్యకు వచ్చిన చిక్కు ఏమిటంటే అతని బుర్ర ఎటు తిప్పినా సమానంగానే పని చేస్తుంది. "అవును ! కాదు !" అన్నారంటే ఒకే సమయంలో అగిన కారణాలు, ప్రయోజనాలు వెతగ్గలడు. ఎటు తిప్పినా నష్టం అవతలివాడిదే నన్న ఆత్మవిశ్వాసం అలన్నిపుట్టించిన బ్రహ్మ యిచ్చిన వరం అనే నమ్మకం కనకయ్యకు ఉంది.

"ఎవరా మనిషి ?"

కనకయ్య కాళ్లవేగం తగ్గించి తలెత్తి చూశాడు.

రామమందిరం దగ్గర పురాణకాలక్షేపం చేసి తిరిగి వెడుతున్నవాళ్లు కనకయ్యకు ఎదురైనారు.

"ఎవరూ ? మన్వేనా కనకయ్యా ? ఇంత పొద్దుపోయి ఇటునుంచి వస్తున్నావ్ ?" అన్నాడు ఓ పెద్దమనిషి.

"పురాణ కాలక్షేపానికేమో మరి! ఇప్పటే అయిపోయింది. ఇవాళ రావణబ్రహ్మ సీతమ్మవారిని ఎత్తుకొనిపోయే ఘట్టం. ఎంత బాగా చదివిం దనుకున్నావ్ కనకయ్యా!" తను విన్న పురాణాన్ని ఇంక మనసులో నుంచి దూరం చేసుకోలేని ఒకాయన అన్నాడు.

"ఆయన కెందుకయ్యా, పుణ్యాలూ, పురాణాలా ? రెండు చేతుల్లా ఎలా పెడా సంపాదిస్తున్నారు." అన్నాడు మొదటి పెద్దమనిషి.

"అవున్లే మన కనకయ్యకు పురాణం వినే వోపికా, తీరికా ఎక్కడివి ?" అన్నాడు రెండో ఆయన.

గుడ్డివెన్నెల్లో వాళ్ల నవ్వుల్ని కనకయ్య పసికట్టాడు.

"మా కంతా పురాణం విని కట్టుకున్న పుణ్యంకంటే ఎక్కువే సంపాదించాను ఇవాళ!" ఉండబట్టలేక ఉక్రోషపడుతూ అన్నాడు కనకయ్య.

"అదేదో మా కిని కూడా చెప్తే విని ఆనందిస్తాంగా ?" అన్నాడు ముసలాయన.

"బలరామయ్యగారికీ, సాంబయ్యగారికీ బంధుత్వం కలిపా ! "

అందరూ నోళ్లు తెరుచుకుని క్షణకాలం పాటు అలాగే ఉండిపోయారు.

"ఏంటి అట్లామాట్లారు? బలరామయ్య గారమ్మాయిని సాంబయ్య కొడుకు వెంకటపతికి మాట్లాడాను."

"ఇది నమ్మదగ్గ మాటేకాదు."

"ఈ నెల్లోనే పెళ్లి. మీరే చూస్తారుగా?" అంటూ ధీమాగా నడిచి వెళ్లిపోయాడు కనకయ్య.

'అయితే కనకయ్య కట్టుకొన్నది పుణ్యమా పాపమా?" ఏదీతేలక వృద్ధుడు నోరువెళ్ళబెట్టాడు.

"నూరు అబద్ధాలాడయినా ఒక పెళ్లి చేయమన్నారు." అన్నాడు రాంభద్రయ్య.

"వెయ్యి అబద్ధాలాడయినా ఈపెళ్లి కుదర్చడంకష్టం!" అన్నాడు శాంకోటయ్య.

"ఇదేగనక నిజమైతే రావణాసురుడు సీత నెత్తి కెళ్లిందానికంటే ఘోరమైందే ?" అన్నాడు వృద్ధుడు.

"వీరభద్రయ్యగారి మనవరాల్ని సాంబయ్య కొడుక్కి ఇస్తున్నాడా?" బలరామయ్యకు దూరపుబంధువైన వీరయ్య నమ్మలేక అన్నాడు.

కనకయ్య వదిలినవార్త, చలికాలం పిడకల గూటి పొగలా తెల్లవారే టప్పటికి వూరంతా వ్యాపించిపోయింది.

కనకయ్య ఉదయాన్నే సాంబయ్య దగ్గర కెళ్లాలనితయారై, మళ్లీఆగాడు.

పోనీకొంచెం ఆగితే? అప్పుడు సాంబయ్యే కబురుపంపుతాడు! అప్పుడువెళితే జెట్టుగా నిండుగా వుంటుంది. అలా అనుకుంటూ ఇంటిముందు కూర్చున్నాడు కనకయ్య.

అన్నంవేళదాకా ఎదురుచూసినా సాంబయ్య మనిషిరాలేదు. ఇక ఉండబట్టలేక సాంబయ్య గారింటికి బయలుదేరాడు.

త్రోవమధ్యలో సాంబయ్యగారి చిన జీతగాడు ఎదురై "అయ్యగారూ మీకోసమే వస్తున్నా" అన్నాడు.

పల్చబడిన రక్తంచిక్కబడినట్లై కనకయ్య అంగలు పంగలువేసుకొంటూ సాంబయ్య ఇంట్లో వాలిపోయాడు.

"కాయా పండా", సాంబయ్య అడిగాడు.

"ఈ కనకయ్య చేతిలోపడితే కాయ అయినా పండుగా మారుతుంది." కనకయ్య కంఠంలో గర్వం తొణికింది.

"పెళ్లిగ్రాల్తయ్! అన్నావేమిటి?" సాంబయ్య గుర్రుగా చూస్తూ అన్నాడు.

పూరుకోవయ్యా! నీవెరవ పోనిస్తావ్ కావు? చక్కీ, చెడీ పని సాధించుకొచ్చాను. మరొకడువెళితే మనస్పర్థలే చేసేవాడే బలరామయ్య" అప్పటికే సగంవచ్చి అన్నాడు కనకయ్య.

ఈ సాంబయ్యకు పోసిన ఉగ్గుపాల్లోనే వుంది చేదంతా అనుకున్నాడు కనకయ్య.

సాంబయ్య కళ్లలో వెలిగిన కాంతిని పసిగట్టడం కొంచెం ఆలస్యమే అయింది కనకయ్యకు.

"మరి కట్నం ఏమిస్తారంట?" కనకయ్య కణతలకు పసిగొయ్యి తగిలినట్లు ముఖం పెట్టాడు.

"ఇంకా కట్నం కానుకలు కూడానా? ఏంటిసాంబయ్య నువ్వు మాట్లాడేది? బలరామయ్య నీతో వియ్యమందటం వందేసే కోటి రూపాయల ఎత్తు! కళ్లకద్దుకొని మరీ, నువ్వు ఒప్పుకోవాలి" అన్నాడు కనకయ్య చిరుకోపంతో.

"ఏం? నేనేంత తీసివేసినవాణ్ణా?' నా కొడుక్కేంతక్కువ? కట్నాలూ, కానుకలూ ఇస్తామని నా కాళ్లా వేళ్లా ఎంతమందిపడ్డారో నీకు తెలియందా ఏం?" అన్నాడు సాంబయ్య.

ఓసిసాంబయ్యా? ఎంతపొగరుగా మాట్లాడుతున్నావ్? అందేదాకా నా కాళ్లమీద పడటానికి సిద్ధపడ్డాడు. తీరాచేతికి చిక్కాక ఒంటికాలుమీద దూకుతున్నాడు. నిజంగా సాంబయ్య ధోరణి కనకయ్యకు కంపరం ఎత్తించింది.

"ఇదుగో సాంబయ్యా! సంబంధం మాట్లాడమన్నావ్, మాట్లాడాను. కట్నం సంగతి ఇప్పుడు లేవనెత్తడం మనకు మర్యాద కాదు. అతనికున్నదేదో పిల్లకిచ్చుకుంటాడు. బ్రాహ్మణ్ణి పిలిపించి లగ్నంపెట్టించి నిశ్చితార్థాలు చేసుకోవడం మంచిది."

'ముందు కట్నం సంగతి తేల్చుకురా! నా కొడుకేమన్నా చెడిపోయినవాడా ఏమిటి? అదీ కట్నంగా ఇస్తామంటే రేపే నిశ్చితార్థంచేసుకోవచ్చు. ఏమంటావ్?"

నా శాస్త్రంపెట్టుకోవచ్చు. 'నోటిదాకా వచ్చింది. కానీగుటక మింగేశాడు కనకయ్య. కనకయ్యకు కళ్లుతిరిగి పని చేయటలు కట్టేసినట్లైంది.

'అంతేనంటావా?" లేచి నిలబడి చిటచిటపుగా అన్నాడు. కనకయ్య.

"అహ! అక్షరాలా అంతే!" సాంబయ్య ఇంకా కనకయ్య అక్కడ నిలబడి వుండగానే ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

కనకయ్య వీధిలోకి వచ్చిపడ్డాడు. నెత్తిమీదికొచ్చిన తిట్లన్నీ, బయటకురాన్నీ, లోపలకు కొన్నీ తిట్టుకుంటూ, బలరామయ్య ఇంటి ముందుకొచ్చాడు.

ఇప్పుడు బలరామయ్యకుఏమనిచెబుతాడు? ఆయన ముఖం తను ఎలా చూస్తాడు? కాడి గట్టు పొలం మీద కప్పేసి ఇంత నాటకం ఆడాడు సాంబయ్య. అది తనకు తాకట్టులో వున్న సంగతి సాంబయ్యకు తెలియదు. అసలాట కొస్తే తనకూ బలరామయ్యకూ తప్ప మరొకరికి తెలియదు. ఈ సంగతి తెలిస్తే సాంబయ్య అసలు సంబంధం వదులుకుంటాడు. జరిగిందేదో జరిగింది. అప్పటికీ ఆ భగవంతుడే వున్నాడు. నాలుగు రోజులు తను మొహం చాటేస్తే, అటు సాంబయ్యా, ఇటు బలరామయ్యా అసలు సంగతే మర్చిపోతారు. వెంకటపతికి బలరామయ్య కూతుర్నిస్తే తనకేం? తొమ్మిదోడికూతుర్నిస్తే తనకేం?

తన్ను తాను తిట్టుకునే స్థితిలో పడ్డ కనకయ్యకు అడ్డరోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వస్తున్న బస్సు కనిపించింది. పైపంచ విసురుతూ అడ్డరోడ్డు కేసి పరుగెత్తాడు.

అలా పోయిన కనకయ్య వారం రోజుల తర్వాత వూళ్లోకివచ్చాడు. కనకయ్యమెదడులో పెళ్లిని గురించిన విషయం చాలావు అడుగున పడింది. ఈ వారం అంతా ధాన్యం అమ్మే పనిలో నిమగ్నమై వున్నాడు. హఠాత్తుగా రేటు పెరిగింది. మిల్లుల్లో కొని పోసిన ధాన్యం అంతా పెరిగిన రేటు మీద అమ్మేశారు. కనకయ్యవాటాకు ఇరవై వేలదాకా లాభంవచ్చింది. మనిషి సంతోషంతో రెట్టింపయిపోయాడు. ఇలా నాలుగేళ్లు కలిసి వస్తే ఇంకేంకావాలి? తన్ను పట్టడానికి వీలుంటుందా? సాంబయ్య తప్ప తనతో తూగ గలవాళ్లు ఎవరుంటారు? ఈ ఏటితో కొడుకు'లా' పూర్తి చేస్తాడు. వచ్చే ఏడు నుంచి వాడు వకీలయి సంపాదన మొదలు పెడ్తాడు. కొడుకు వకీలు. ఒడ్డున పరుసైన తండ్రి. మిల్లులో వాటా. తాకట్టు క్రింద వున్న భూమి ... అంతా కలిపి చూస్తే తనకేం తక్కువ? ఎవరికీ తీసిపోడు. కనీసం లక్ష కట్నం అయినా వస్తుంది తన కొడుక్కి. బస్సు దిగి ఆలోచిస్తూ తన్మయత్వంలో పడి నడిచి ఇంటికివచ్చిన కనకయ్య మీద గడపలో ఎదురైన పెళ్లాం విరుచుకు పడింది.

"ఏంటి అల్లరి? వూరంతా ఒకటే గోలగా వుంది?"

కనకయ్య నెత్తికి ద్వారబంధం తగిలినట్టు దిమ్మెర పోయాడు.

"ఏమిటే నీవాగుడు? ఏమైందిప్పుడు?"

"ఇంకేం కావాలి? మనిషిమీద మనిషిని తోల్తున్నాడా బలరామయ్య. మనిషివూర్లోకి రానియ్ అంతుతేలుస్తా నంటున్నాడట బలరామయ్యగారి బంధువు వీరయ్య" అని కనకయ్య భార్య చివాల్న ఇంట్లోకి నడిచింది. భార్య వెనకే పిల్లిలా అడుగులు వేస్తూ "మనేం బంగారు పడక! అంతా నే సరిచేస్తాలేగా?" బింకంగా అన్నాడు కనకయ్య.

చొక్కా విడిచి భార్య చేతికి అందిస్తూ "నే వెళ్ళాక బలరామయ్య కూతురు పెళ్లి సంగతి వూర్లో పెద్దగోడవయిందన్నమాట?" అన్నాడు మెల్లిగా. కనకయ్య బుర్రలో ... చిక్కుపడ సాగింది. ... చిక్కు తీసి ... ప్రయత్నంలో భార్యను గుచ్చి గుచ్చి అడిగాడు.

కనకయ్యకు తను వేసిన ... మెల్లిగా కప్పిపుచ్చసాగింది. ఆ రాత్రి పురాణం నుంచి వస్తూ తనకెదురైన వాళ్లకు పెళ్లి కుదిరిందని తను తొందరపడి చెప్పాడు.

కనకయ్య ... వూరంతా వ్యాపించింది. వీరయ్య వెళ్లి బలరామయ్యను అడిగాడు. బలరామయ్య ... వీరయ్య విరుచుకు పడ్డాడు. ఆ వీరయ్యతో వియ్యమందితే బలరామయ్య ... అని వీరయ్య శపథంచేశాడు. బలరామయ్యకు ... దులో వాళ్లందర్నీ పోగుచేసి వీరయ్య ... లాంటిది పెట్టాడు. ఇంత పరువుతక్కువ పని చేయడానికి, ఇవ్వాళ తాము ఒప్పుకొంటే రేపు తమ ఆడపిల్లలు ... చాడు వీరయ్య. మన ... కుదురు, ఇంటి పేరును బట్టి ఇన్నాళ్లు తమకు దక్కినగౌరవము ఒక మట్టిలో కలిసిపోతుందని భయాన్ని, ఆందోళనని వ్యక్తం చేశారు బలరామయ్య బంధుకోటిలోని ముఖ్యులు. బలరామయ్య పెత్తతండ్రికొడుకైన రామచంద్రయ్యను బలరామయ్య దగ్గరకు పంపించారు.

సాంబయ్యతో వియ్యమందడం ఏకోశానా మంచిది కాదనీ, అది జరిగాక తాము తలెత్తుకు తిరిగే పరిస్థితే వుండదనీ రామభద్రయ్య బలరామయ్యకు సలహా ఇచ్చాడు. బలరామయ్య సాంబయ్యతో వియ్యమందబోతున్నాడనేది వూరంతా తెలిసిపోయాక, బలరామయ్య వింతా మునిగినవాడికి చలేమిటన్న మనస్తత్వంలో పడిపోయాడు. పైగా వాళ్లను వెనకేసుకొచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. సాంబయ్య తనకు కాబోయే వియ్యంకుడు. వెంకటపతి తనకు కాబోయే అల్లుడు. బలరామయ్య వాళ్లను కించపరిచే మాటలంటుంటే తనవే అంటున్నట్లు బాధపడ్డాడు.

"గురిగింజ తన నలుపు ఎరగదట. మీరు మీరు చూసుకోండి! మా సలహా మీకేం వద్దు!" అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు బలరామయ్య. లోపల లోపల కుళ్లిపోతూనే పైకి ధీమాగా వుంటూ, తను కాని పని ఏమీ చెయ్యడంలేదన్నట్లు ప్రవర్తించసాగాడు. ఒకరో ఇద్దరో మాత్రం "పాపం బలరామయ్య చితికి పోయాడు. అంతకంటే మంచి సంబంధాలు ఎక్కడ తెస్తాడ్లే!" అని సానుభూతి చూపించకపోయినా చెప్పుకొన్నారు—బలరామయ్య పని ముళ్ల మీద పడున్నట్టుంది. ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అను కొన్నాడు. కనకయ్య కోసం మనిషిమీద మనిషిని పంపాడు. కాని కనకయ్య అంతులేడు. ... కదిలించి చూడమన్నాడు. బలరామయ్య తనతో వియ్యమందటానికి తహతహలాడుతున్నాడనే సంగతి సాంబయ్యకు సవివరంగానే తెలిసింది. మనిషి ఎక్కడా లొంగక్కుండా బెట్టుగా ఉన్నాడు.

"ఏం సాంబయ్యా? కొడుకు పెళ్లిచేస్తున్నావటగా?" అని అడిగిన వాళ్లకు "అవును! ఈ ఏడు చెయ్యాలనే వుంది" అని సాగదీసి సమాధానాలు ఇస్తున్నాడు సాంబయ్య.

బలరామయ్య మనిషి పొలం వెళ్తూ సాంబయ్యకు ఎదురై అన్నాడు—

"సాంబయ్యా నేం విన్న మాట నిజమేనా? ఇంకా ఆలస్యం ఎందుకు మంచి రోజు చూసి అన్నారు పెట్టుకోవచ్చుగా?"

సాంబయ్య ఆ మనిషిని ఎగదిగాచూసి బలరామయ్య తరఫు మనిషే మాట్లాడుతున్నా డని అర్థం చేసుకొన్నాడు.

"మంచి రోజు చూడాలా! ... రావాలా?" ...

... బలరామయ్య ... కళ్ళు ... అదేం కాదా?" అన్నాడు ... మనిషి.

"కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది బలరామయ్య. కళ్ళ కద్దుకోవాల్సింది ... ఏ ... ! అంటే కోటి సంబంధాలు వస్తాయి మా వెంకటపతికి." అని మీసాలు దువ్వుకుంటూ చివాల్న కదిలి ... మాటచేస్తూ వెళ్లిపోయాడు సాంబయ్య.

సాంబయ్య ధోరణి చూసిన పెద్దమనిషి నడ్డిమీద కొట్టినట్లయింది. 'ఇది ప్రత్యేకి కాదు, ... కాదు అనుకొన్నాడు. ... వ్యాపించింది. ... వచ్చినట్లయింది బలరామయ్యకి. తనతో వియ్యమందటానికి కూడా సాంబయ్య సంకోచిస్తున్నాడనేది బలరామయ్యకు తీరనిదే అయింది. సాంబయ్యతో వియ్యమందటానికి సగం వచ్చిన బలరామయ్య, సాంబయ్య ప్రవర్తనతో పూర్తిగా వచ్చినట్లు అయ్యాడు.

ఇదంతా ఆ కనకయ్యగాడు ఆడిన నాటకమేనా? ఉన్న పరువు తీశాడు. పరువు తప్ప ఫలితమూ దక్కలేదు. ఆ కనకయ్యగాడెందుకు ఇలా చేశాడు? ... సంబంధం మాట్లాడిన కనకయ్య ... ఈ ఊళ్లో ... మాయమయ్యాడు. ... ఎందుకు ముఖం చాటేస్తున్నాడు? ఇది తన పరువు తీయటానికి సాంబయ్య కనకయ్యా కలిసి ఆడిన నాటకమా? ఈ పెళ్లి జరక్క, ... కూతురు బతుకేం గాను? సాంబయ్యగారు వెంకటపతికి చేసుకోని దాన్ని ఎవరు చేసుకుంటారు? ఇలా ఏనాటి సంబంధాలు వస్తాయి? ... పోదా బుగ్గి పాలయింది. ఆయన కళ్లలో ... అలసట ...

బలరామయ్య గుండెలు కుతకుతలాడుతున్నాయ్. రోజూ కనకయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. ... కనకయ్య ఇంటి ముందే కాపలా పెట్టాడు.

కనకయ్య ఒళ్లోకి వచ్చాడని తెలియటం ఆలస్యంగా బలరామయ్య ... కనకయ్య ఇంటికి బయలు దేరాడు.

స్నానం చేసి మొలనంత కట్టుకుంటున్న కనకయ్యకు బలరామయ్య పిలుపు వినిపించింది.

"అయ్యో! తమరే వచ్చారా? మా ఇంటికి బయలు దేరబోతున్నా!" ఒక్క ఉదుటున కనకయ్య బలరామయ్య ముందుకొచ్చాడు. చింత నిప్పుల్లా మెరుస్తున్న బలరామయ్య కళ్లు కనకయ్యను తేరిపార చూశాయి. ఉన్నట్లుండి కనకయ్య గుండెల్లో గుబులు చుట్టుకొంటున్నా, ధైర్యంగానే ఎదుర్కొన్నాడు.

"రండి! ఇలా కూర్చోండి!" అంటూ బలరామయ్యకు కుర్చీచూపించి తను నిలబడి ఉన్నాడు. బలరామయ్యకనకయ్య ఇంటికి రావటం ఇదే మొదటి సారి. కాకపోతే మనిషిని పంపితేవచ్చి వాలిపోయే కనకయ్య ఇంటికే తను రావాల్సి వచ్చినందుకు ... పోయాడు. అతనిలోని క్రోధం— కోపం ఎల్లలదాటి మనిషినీళ్లు కారిపోతున్నాడు. ... మనస్కరించక అలాగే కనకయ్య దిగులుగా చూస్తూ కూర్చున్నాడు. (ఇంకా ఉంది)

గ్రహస్థితి

శుక్రకుజ మేషంలో—కేతువు, సింహంలో, కుజుడు, — తులలో, శుక్ర, గురులు — వృశ్చికంలో — రవి బుధుల —ధనుస్సులో, రాహువు —కుంభంలో — చంద్రుడు — కుంభ మీన వృషభ రాసులలో.

ఈవారము వేరుశనగపప్పు మానె ధరలు పెరుగుతవి.

తారాబలం-చంద్రబలం

జనవరి 3వ తేదీ ఆదివారంనుంచి జనవరి 9 వ తేదీవరకు

మేషం

(అశ్వని, భరణి, కృత్తిక 1 పా)

ఈవారము శుక్ర రాహువులు అనుకూలురు. మీరు కొంచెం వ్యయ ప్రయాసలకు తట్టుకోవలసి వుంటుంది. మాట పోటీ మాటలను పట్టించుకోవద్దు. దైవంమీద భారంవేసి మీ ప్రయత్నాలు సాగించుకుంటూ పొండి. సమయానికి మాట సహాయం, ధనసహాయం కూడా లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రయోజనం పొందగలరు. కుటుంబ విషయాల్లో సామాన్య ఇబ్బందులు మాత్రం తప్పవు. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. తగాదా వ్యవహారాలకు దూరంగా ఉంటం మంచిది. ఆదాయంకు ఖర్చుకు సరిపోతుంది. స్పెక్యులేషన్ లాభించదు.

వృషభం

(కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.)

ఈవారము గురు బుధ కుజులు అనుకూలురు. చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతవి ప్రయాణాలు లాభదాయకమవుతవి సమయానికి మంచి స్నేహం, సహాయం చేకూరుతుంది. ఇంతకుముందుకన్నా వృత్తి వ్యాపారాల్లో స్థిమితం బాగా చిక్కుతుంది పోటీ కనుపిస్తున్నా జయం మీపైనే మొగ్గుతుంది ఏదోవిధమ్మైన డబ్బు సమయానికి చేతికందుతూ అవసరములు గడచిపోతూంటవి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి స్థానచలనాది మార్పులు గూర్చి తొందర పడకండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మిథునం

(మృగశిర 3, 4 పా, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా)

ఈవారము కేతు శనులు మాత్రం అనుకూలురు. మీరు కొంచెం శ్రమకు తట్టుకొని ఫలితం సాధించుకొనవలసి ఉంటుంది అయితే, నిదానంగా ఫలిస్తుంది. మనోనిగ్రహంతో ఉంటే ఏదోవిధంగా అన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు నడవగలరు వృత్తి మార్గాలలో తీవ్రమగు పోటీ కనుపిస్తున్నా మీ పరిస్థితికి ఎట్టి భంగంరాదు. మీ కార్యక్రమాలు క్రమక్రమంగా సాగిపోతూంటవి. స్నేహ సంబంధాలలో కలతలు రాకుండా చూచుకోవాలి. ఆవేశాలకు లోను కావద్దు. మాటల నేర్పుతో పనులను సాధించుకోవాలి. ఆరోగ్యానికి భంగమయ్యే దురలవాట్లు కొంచెం తగ్గించుకోవండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్ లాభించదు.

కర్కాటకం

(పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష)

ఈవారము గురు శుక్ర బుధ రవిశనులు అనుకూలురు. మీ గ్రహస్థితి చాలా మేలుగా ఉంది. సంకల్పించిన పనులన్నీ సక్రమంగా నిర్విఘ్నంగా నెరవేరుతవి అన్నివిధాలా సహకరించి పాటుపడు స్నేహితులు లభిస్తారు. మాటవిలువ, మర్యాద మన్ననలు బాగుంటవి. ధనలోపంకూడా కనుపించదు. కళా సాహిత్య రంగాల్లో మీకృషికి తగిన ప్రోత్సాహ, ప్రయోజనములు సమకూరుతవి. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాల్లో శ్రమకుతగ్గ ప్రయోజనం పొందగలరు. నూతన వృత్తులు చేపట్టే కాలము కుటుంబంలో శుభకార్యాలు ఆలోచిస్తారు. ప్రయాణాలు లాభిస్తవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం

(మఘ, పుబ్బ, ఉత్తర 1పా)

ఈవారము శుక్ర కుజులు అనుకూలురు ఏది సంకల్పించినా స్వశక్తిపైనే ఆధారపడవలసి వస్తుంది ఎదుటివారి సాయంపై ఆధారపడి మధ్యలో ఇరుకునపడే పనులను, ప్రయాణాలను తలపెట్టకండి. ధనాదాయ మార్గాలలో మీ అంచనాలు బాగానే ఉంటాయి ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు ఏదోవిధమగు డబ్బు సమయంలో చేతికందుతూ అవసరములు గడచిపోతూంటవి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి మార్పులు రాగల సూచనలున్నవి అనారోగ్య లక్షణాలు బాధలు తొలగి కుటుంబ విషయాల్లో శాంతి సుఖం లభిస్తుంది లాభ ప్రయాణాలుంటవి. స్పెక్యులేషన్ సామాన్యం

కన్య

(ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పా)

ఈవారము బుధ శుక్ర రాహువులు అనుకూలురు వారం మధ్యమధ్య మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది ... ప్రతి పనికీ ముందు ... అడిగేవారికి చెప్పేవారు ... అన్నట్లుగా ఉంటుంది ... పైకం గూర్చి వత్తిడులుంటవి. మనోనిగ్రహంతో ఏదోవిధంగా అన్నింటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు పోగలరు. వ్యవహార రాజకీయ రంగాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగులు ఆదాయాలు బాగా ఉన్నా ఖర్చులు బాగా పెరిగిపోతవి. మధ్య మధ్య కొంత అశాంతి ఉంటుంది. శ్రమతో కూడిన ప్రయాణాలున్నా లాభిస్తవి. స్పెక్యులేషన్ సామాన్యం.

తుల

(చిత్త 3, 4 పా,స్వాతి, విశాఖ 1, 2, 3పా.)

ఈ వారము గురు శుక్ర రవి కేతువులు అనుకూలురు. క్రమంగా మీ పరిస్థితులలో అనుకూల పరిణామం కనుపిస్తుంది వృత్తులలో ఆలోచనలకు తగిన అవకాశాలు శ్రమకు తగ్గ ప్రయోజనం లభిస్తుంది ఉద్యోగంలో అధికార్ల ప్రాపకంవల్ల మంచి స్థితి కల్గుతుంది. వ్యాపారాల్లో క్రమాభివృద్ధిని సాధించగలరు. కుటుంబంలో శాంతి సుఖాలుంటవి. ఎదురు చూస్తున్న ఆదాయం చేతికందే అవసరములు గడుస్తవి. సంఘంలో పేరు ప్రఖ్యాతి బాగుంటుంది. ఆదుకునే బంధుమిత్రులు ఎదురై సహాయాలు చేస్తారు. కళా సాహిత్య రంగాల్లో పాల్గొంటారు గౌరవాలు లభిస్తవి. లాభ ప్రయాణాలుంటవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారము శుక్ర బుధ శనులు అనుకూలురు కుటుంబంలో మధ్య మధ్య అనారోగ్యాలుండి ఖర్చులు బాగా పెరిగినా దైవానుగ్రహంవల్ల అపకారమేమీ ఉండవు.అయినవారు కూడా విరోధులవలె వ్యవహరిస్తూ ఉంటారు కాని కష్టనష్టాలేమీవుండవు. రాజకీయ వ్యవహార రంగంలో మీరే కొంతవరకు తగ్గి ఉంటం చాలా మంచిది ఉద్యోగంలో అధికార్ల వత్తిడులున్నా తట్టుకోగలరు. వ్యాపారాల్లో లాభాలు బాగానే ఉంటాయి. ప్రయాణాదులు లాభిస్తవి మాటల నేర్పుతో కొంత సాహసంతో మీ పనులను మీరు సాధించుకోగలరు కొంత శ్రమ పడదగుకాలము. స్పెక్యులేషన్ సామాన్యం.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా)

ఈ వారము శుక్ర, కుజ, రాహువులు అనుకూలురు మీరు ప్రతి విషయాన్ని నిదానంగా యోచించి నిర్ణయానికి రండి మీ తొందరపాటు ... ఇబ్బందులకు దారి ... సందర్భాల్లో కలతలు రాకుండా కలిసి మెలిసి పోవా ఉండాలి. ఆవేశాలకు లోనుకాకుండా పనులు సాధించుకొనాలి. ఆరోగ్యంలో ... కొంచెం తగ్గించుకోండి. ... ఖర్చులు పెట్టుకోవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ... కొని నిలబడగలరు. వారాంతానికి పరిస్థితులు అనుకూలించి అన్ని విధాల స్వస్థత చిక్కుతుంది. కావలసిన పైకం చేతికందే తొందరలు తీరుతవి. లాభ ప్రయాణాలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మకరం

(ఉత్తరాషాఢ2,3,4పా,శ్రవణం,ధనిష్ట 1,2పా.)

ఈ వారము గురు శుక్రులు అనుకూలురు. గ్రహస్థితి బాగుంది. మీ మాటకు సంఘంలో మంచి గౌరవాభిమానాలు లభిస్తవి. బాహ్య విషయాల్లో ఉత్సాహంతో పరిశ్రమ చేయగలరు. వ్యవహార విషయాలు అనుకూలంగా మారేకాలం సమీపిస్తుంది. కొత్త వ్యాపారాలు ఆరంభించే ప్రయత్నాలు చురుకుగా కొనసాగుతవి. ఉత్తర దిక్కు నుండి సంతోష వార్తలు వింటారు.కుటుంబంలో శుభకార్యప్రసక్తులుంటవి. ప్రయాణాలు లాభిస్తవి.ఆదాయం మంచి అభివృద్ధిలో ఉంటుంది. గొప్పవారిని కల్సుకునేఅవకాశాలేర్పడుతవి. ఆశపడుతున్న పనులలోమంచి మార్పులు కల్గుతవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కుంభం

(ధనిష్ట 3,4పా,శతభిషం,పూర్వాభాద్ర1,2,3పా)

ఈ వారము రవి బుధ శనులు అనుకూలురు. పదిరకాల ఆలోచనలు పదుగురి సలహా సంప్రదింపులు పనికిరావు. ఏదో ఒక లక్ష్యాన్ని స్థిరపరచుకొని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. పనులు జరుగుటలో నిదానం కనుపించినాఫలితంలోపించదు.తెలియక చేసిన స్నేహంవల్ల ఉపద్రవాలు క్రమంగా సర్దుబాటుచేసుకొనగల్గుతారు.వృత్తివ్యాపారాల్లోఆదాయాలు బాగానే వుంటవి. విద్యా వైజ్ఞానిక రంగాల్లో మీకృషికి తగిన ప్రోత్సాహప్రయోజనాలు సమకూరుతవి. కుటుంబ శుభకార్యప్రసక్తులుంటవి. దూర ప్రయాణాలుంటవి. స్పెక్యులేషన్ సామాన్యం.

మీనం

(పూర్వాభాద్ర4 పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారము గురు బుధ శుక్ర రవి కేతువులు అనుకూలురు. ఒక ప్రక్కన శ్రమ కన్పిస్తున్నా పట్టుదలతో మీ పనులు. సక్రమంగా సాగించుకు పోగలరు. ఏదో రూపంలో ఖర్చుకు తగ్గ ఆదాయం సమకూరి అవసరములు గడచి పోతూంటవి. వృత్తి మార్గాలలో ఉత్సాహం శ్రమకు తగ్గ ప్రయోజనం పొందగలరు. ఆదాయం సమకూరి అవసరములు గడచిపోతూంటవి. వృత్తి మార్గాలలో ఉత్సాహం శ్రమకుతగ్గ ప్రయోజనం పొందగలరు. క్రొత్తవారితో స్నేహం, వ్యాపారాల్లో ప్రవేశం మొదలయినవి ఉంటవి. స్నేహ సంబంధాలలో మనస్పర్థలకు తావుండవు. ఏపని అయినా ఆలోచించి మరీ చేయండి. ఇతరులకు ఇచ్చిన పైకం జాగ్రత్తగా తీసుకోండి. సూరిటీలు ఉండొద్దు. ప్రయాణాలు లాభిస్తవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

—శ్రీ యల్లంరాజు గోపాలకృష్ణమూర్తి

రూపవాణి

'ఒకే కుటుంబం' లో ఎన్. టి. రామారావు, నాగభూషణం

ఒకే కుటుంబం

సొమ్ములు వేర్వేరైనా సువర్ణం ఒక్కటే, కుండలు వేరైనా మన్ను ఒక్కటే. అలాగే ఏ పేరున పిలిచినా, ఏ తీరున తలచినా అందరికీ దేవుడు ఒక్కడే. మానవులంతా సమానం. ఒకే కుటుంబం. కులాలు, మతాలు మనం కట్టుకున్న అడ్డుగోడలు. మనిషిని మించిన మతంలేదు, గుణాన్ని మించిన కులంలేదు.

రాముడుగుడి, అల్లా మసీదు, జీసస్ చర్చి — తమూటిలోనూ ఉన్నది రూప భేదం మాత్రమే. అంతరంగంలో ధ్యానించే వస్తువు ఒక్కటే — పరమాత్మ!

ఈ మహత్తర ఆశయంతో రవి ఆర్ట్ థియేటర్స్ పేరున, నటుడు నాగభూషణం నిర్మించిన చక్కని, చిక్కని చిత్రం 'ఒకే కుటుంబం'.

వర్తక వ్యాపారి మార్తాండం పచ్చి నేత్రులాగే దుర్మార్గుడు. ఒక జమీందారును హత్యచేసి, ఆ నేరం తన కారు డ్రైవర్ మాణిక్యంపై మోపి అతన్ని జైలుకు పంపాడు. మాణిక్యం భార్య గర్భవతి. ఒక ఆడపిల్లను కని చనిపోయింది. పొరుగింట రంగమ్మ, మాణిక్యం పెద్దకూతురు సీతమ్మతోపాటు పెంచడానికి అంగీకరించింది. చిన్నపిల్లను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లింది.

మార్తాండం భార్య భాగ్యలక్ష్మి మాజీ తన భర్త చేసిన అన్యాయానికి పరిహారంగా ఆ చిన్నపిల్లను జేమ్స్‌కు అప్పగించింది. జేమ్స్ క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్న ఉత్తముడు. మార్తాండానికి భార్య స్నేహితుడు. ఆ శిశువుకు మేరీ అని పేరు పెట్టి పెంచాడు. సీత రంగమ్మదగ్గర పెరిగి పెద్దదైంది. సీత, మేరీ అక్కచెల్లెళ్లన్న సంగతి ఇద్దరికీ తెలీదు.

జైలుక్కి వచ్చిన మాణిక్యం పోలీసుల నుండి తప్పించుకుని వచ్చాడు తన కుటుంబాన్ని నాశనంచేసిన మార్తాండంపై పగ పట్టాడు. మార్తాండం చిన్నకొడుకు రామును ఎత్తుకుపోయి రైలుపట్టాలమీద వదిలాడు. ఇస్మాయిల్ అనే ముస్లిం ఆ బిడ్డను కాపాడి, రహీం అని పేరుపెట్టి పెంచాడు. పోలీసులు మళ్లీ మాణిక్యాన్ని పట్టుకుని జైల్లో పెట్టారు.

రహీం ముస్లిం సంప్రదాయాలతో పెరిగి కూలీపేటకు నాయకుడైనాడు. ఆ కూలీపేట స్థలం మార్తాండానిది. దానిని ఒక విదేశస్థుడికి విక్రయించి కూలిపేటను ఖాళీ చేయించడానికి ప్రయత్నించాడు మార్తాండం.

కనిపించని చిన్న కొడుకు కోసం అలమటిస్తూ పెద్దకొడుకు చంద్రాన్ని పెంచింది. రాజ్యలక్ష్మి. పోలీసు ఆఫీసరైన చంద్రం, సీతను ప్రేమించాడు. ఈవిషయంతెలిసి మార్తాండం సీతనుబెదిరించాడు. రంగమ్మచనిపోయింది. సీత నిరాశతో ఆత్మహత్యకు పాల్పడగా రహీం రక్షించి కూలిపేటలో ఆశ్రయం ఇచ్చాడు.

మేరీ రహీంను ప్రేమించింది. కాని మేరీని చంద్రానికి పెళ్లిచేసి జేమ్స్ ఆస్తి కాజేయాలని మార్తాండం ఎత్తు వేశాడు. ఆమె రహీంను మరిచిపోయేటందుకు గాను, రహీం ముఖంపై ద్రావకంపోసి కురూపినిచేశాడు. చంద్రం సీతను మరిచిపోవాలని ఆమె పైద లేనిపోని అపవాదులు సృష్టించాడు.

మాణిక్యం జైలునుంచి వచ్చి, రాజ్యలక్ష్మిద్వారామేరీ తనకూతురనితెలుసుకున్నాడు. ఆమెదగ్గర కారు డ్రైవరుగా చేరాడు.

చివరకు మార్తాండం ఎన్నుగడలు ఎలా పరిణమించాయి? కురూపి అయిన రహీంను మేరీ పెళ్లాడిందా? సీతను అనుమానించిన చంద్రం ఏంచేశాడు? కూలిపేటలో జనాన్ని రహీం ఏవిధంగా ఉద్ధరించాడు. రహీంను పాత మార్గాలని నిర్ణయించుకున్న మార్తాండం, అతను తన కొడుకేనని తెలిసినప్పుడు ఏమన్నాడు? అతని పాపాలకు పరిహారం ఏమిటి? ఈ ప్రశ్నలకు చిత్రం పతాక సన్నివేశాలే సమాధానం.

మార్తాండంగా నాగభూషణం నటన ఈ చిత్రంలో పరాకాష్ట నందుకున్నది. పాలగుమ్మి పద్మరాజు సంభాషణలు ప్రత్యేకించి ఈపాత్రకు సమకూర్చిన డైలాగ్స్, ఆ పాత్ర మరింతగా రక్తి కట్టడానికి తోడ్పడ్డాయి. డైలాగ్ డెలివరీలో నాగభూషణం ఒక ప్రత్యేకమైన పద్ధతిని సాధించాడు. ఆపద్ధతిలో విరిచి, డైలాగ్ చెప్పడం ఆయనకే చేతనవును. ఈ పాత్రలో ఆయన జీవించాడు. సెక్సర్, హ్యూమర్ — మిళితమైన ఆయన డైలాగ్స్, నటన అడుగడుగునా ప్రేక్షకులనవ్వించి గంగవెర్రులెత్తిస్తాయి. పతాక సన్నివేశంలో మంటలలో కాలిపోయి, గుడ్డివాడై, తన పాపాలకు పశ్చాత్తప్తుడైనప్పుడు ఆయన నటన మరింత ప్రశంసనీయంగా ఉంది.

రహీంగా ఎన్.టి. రామారావు నటించాడు. ఇందులో ఆయన పాత్ర విశిష్టమైనది. మామూలు హీరోలా ఫైట్స్ చేయకుండా, ఇస్లాం మతతత్వ ప్రధానమూర్తియైన శాంతము, సహనము, నిగ్రహము, గంభీరత, ఆవేశంలో కూడా సామరస్యధోరణి ప్రస్ఫుటమయ్యేటట్లు ఆయన ఈ పాత్రను చాలా హుందాగా పోషించాడు. ముఖంమీద ద్రావకం పడ్డప్పుడు గిలగిలతన్నుకుంటూ, వేదనను చాలా సహజంగా వ్యక్తంచేశాడు. హృదయవిదారకమైన ఈ సనివేశాన్ని దర్శకుడు భీమసింగ్ ప్రతిభావంతంగా చిత్రీకరించాడు.

చంద్రంగా కాంతారావు నటన శ్లాఘనీయంగా ఉన్నది. తండ్రిని దోపిగా నిర్ధయించి, తన కర్తవ్యాన్ని పాటించే సన్నివేశాలలో గొప్పగా నటించాడు.

మార్తాండానికి బంధువుగా ఆయన చెప్పుచేతలలో ఉంటున్న అల్లు రామలింగయ్య, ఎమర్జెన్సీ డైలాగ్స్ పలికినా ప్రేక్షకులను నవ్విస్తాయి. మేరీగా లక్ష్మి, సీతగా రాజశ్రీ, రాజ్యలక్ష్మిగా రుక్మిణి, రంగమ్మగా నిర్మల, మాణిక్యంగా ధూళిపాళ. ఇస్మాయిల్‌గా నాగయ్య, శాస్త్రిగా ప్రయాగ తమ పాత్రల పరిధులమేరకు చక్కని నటన ప్రదర్శించారు. పద్మనాభం, రాజబాబు, రావి కొండలరావు, సాక్షిరంగారావు, జయశ్రీ టి. అతిథి నటులుగా పాల్గొన్నారు.

ఒకప్పుడు వెండితెరమీద వెలిగిన హీరో పి. హెచ్. నారాయణరావు, కొన్నాళ్ళుగా తెర మరుగైన సమర్థుడగు నటుడు రమణమూర్తి ఈ చిత్రంలో కన్పిస్తారు.

క్రైస్తవుడు జేమ్స్‌గా నారాయణరావు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెరకు నిండైన విగ్రహంతో, ఇరవై ఏండ్ల తరవాతకూడా ఆదే గ్లామర్‌తో అగుపిస్తాడు. విదేశస్థుడుగా రమణమూర్తి చిన్న పాత్రనే ధరించినా, డైలాగ్ చెప్పడంలోను, వివిధ భంగిమలలోనూ తనకుగల సామర్థ్యాన్ని మరల నిరూపించుకున్నాడు. సమర్థులగు ఈ ఇద్దరు నటులకు అవకాశం కల్పించిన నిర్మాతలు పి. హెచ్. రామరావు, కె. బసవయ్య బహుధా అభినందనీయులు. దేవులపల్లి, శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి, దాసరి నారాయణరావు పాటలు, కోదండపాణి సంగీతం సమకూర్చారు.

అనేక హిందీ, తమిళ చిత్రాలను రూపొందించి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న చిరకాల అనుభవజ్ఞుడగు భీమసింగ్ తొలిసారిగా ఈ తెలుగు చిత్రానికి దర్శకత్వం నిర్వహించారు.

మత వైషమ్యాలను ఆసరాగా తీసుకుని ఆనాడు బ్రిటిష్ వారు ఇండియాను రెండు ముక్కలుగా చీల్చారు. దాని తాలూకు దుష్ఫలితాలను ఈనాటికీ మనం అనుభవిస్తున్నాము. దేశంలో మతసామరస్యంయొక్క అవసరం — మున్నెన్నడూ లేనంతగా ఈనాడు కనిపిస్తున్నది. మంచి కథాబలంతో, మత సామరస్యం, మత సమైక్యతల ఆవశ్యకతను గురించి ప్రబోధించే ఈ చిత్రాన్ని ప్రజలు, ప్రభుత్వము వారు కూడా ఆదరిస్తారని ఆశించవచ్చు.

ఈ చిత్రాన్ని ఆంధ్రలో డిసెంబరు 25 — క్రిస్మస్‌నాడు పూర్ణావారు విడుదల చేశారు. 24 న ప్రత్యేకించి పత్రికలవారికి 'పూర్ణా థియేటర్‌లో' ప్రదర్శించి చూపారు.

— రెంటాల

కబ్? క్యోం? ఔర్ కహా?

కపిలేశ్వర్ ఫిలింస్ బ్యానర్‌క్రింద ఈస్ట్‌మన్ కలర్‌లో ఈ హిందీ క్రయిం చిత్రాన్ని డైరెక్టుచేసి స్వయంగా నిర్మించిన అర్జున్ హింగోరాణి ఎల్.ఎల్.బి. ప్యాసయి, న్యాయవాది వృత్తికి బదులు కళారంగంలో ప్రవేశించారు. షిక్‌వా, కమల్‌కపూర్, దో సితారే, ఆజాద్, బద్నాం, నయాఘర్ చిత్ర నిర్మాణంలో తోడ్పడి చివరకు స్వయంగా చిత్ర నిర్మాణం ప్రారంభించారు. 'దిల్ భీ తేరా హం భీ తేరే'లో ధర్మేంద్రను, సింధీచిత్రం 'అబానా'లో సాధనను ప్రవేశపెట్టిన హింగోరాణి ఈ చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే వ్రాసి, డైరెక్టుచేశారు.

బబిత, హెలెన్, ప్రేమ్, ధుమల్, మోహన్ చోటీ, ఆఘాలు నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీత దర్శకులు. ఎస్. ఎం. అబ్బాస్ మాటలు, ఇందీవర్ అంజాన్ పాటలు వ్రాశారు. నవరంగ్ పిక్చర్స్‌ద్వారా జనవరి 14న విడుదలకానున్న చిత్రమిది.

శర్మిలాటాగోర్ జన్మదినోత్సవం

ప్రముఖనటి శర్మిలాటాగోర్ జన్మదినోత్సవం సందర్భంగా డిసెంబరు 7న బొంబాయి హిల్‌టాప్ హోటల్లో ఘనంగా విందు జరిగింది.

ఈ విందుకు హాజరైనవారిలో ముంతాజ్, నూతన్, వైజయంతిమాల, డాక్టర్‌బాలి, ఆనందబక్షి మున్నగువారున్నారు.

శ్రీ కృష్ణవిజయం లో ధనశ్రీ, నమ్ము

'ఎవరిపాపాయి' లో సరోజాదేవి, జానకి

ఎవరి పాపాయి

సావిత్రి అనే అమాయకురాల్ని శేఖర్ అనే ధనవంతుడు తన కామవాంఛ తీర్చుకుని మోసగించి వదిలేశాడు. ఆమె గర్భవతి అయింది. కొడుకు పుట్టాడు. పిల్లవాణ్ణితీసుకునిఆమె శేఖర్ వద్దకు పెళ్లి ప్రాధేయ పడింది. అతను నిరాకరించాడు. ఆమె విరక్తి చెంది పసిపిల్లవాణ్ణి ఒక గుడిలో వదిలేసి, ఆత్మహత్యచేసుకొనడానికి ప్రయత్నించింది. కాని, చూచిన జనం ఆమెను రక్షించారు. ఆమె తన పిల్లవాణ్ణి వెదుక్కుంటూ గుడి వద్దకు వచ్చింది. పిల్లవాడు అక్కడ లేడు.

ఈ లోగా వీధుల్లో తిరుగుతూ ఒంటరి జీవితం గడుపుతున్న ఆనంద్ అనే యువకుడు పిల్లవాణ్ణిచూస్తాడు. ఇష్టం లేక పోయినా అతనా పిల్లవాణ్ణి పెంచవలసి వస్తుంది.

చిలక జోస్యం చెప్పే అమ్మాయి మోహిని, ఆమె అన్న దప్పాలు సహాయంతో వారింట్లో ఉండి శేఖర్, పిల్లవాణ్ణి పెంచుతూఉంటాడు. వాడికి కృష్ణ అని పేరు పెట్టాడు. రాను రాను కృష్ణపై ఆనంద్‌కు మమకారం ఏర్పడింది. కృష్ణకు అతనే నాన్న,అమ్మ—అన్నీ అయినాడు. ఇద్దరి మధ్య ఎడ తెగని అనుబంధం పెనవైచుకున్నది.

మోహిని ఆనంద్‌ను ప్రేమించింది. కాని ఆనంద్, కృష్ణ తనకు దూరమై పోతాడనే తలంపుతో మోహినిని పెళ్లాడకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు.

సావిత్రి కొడుకు కోసం అలమటిస్తూ, ఒక బొమ్మలు అమ్మే అతని పంచన చేరింది. శేఖర్‌ను మోసగించి అతని ఆస్తి కాజేయాలని కళ అనే వేశ్య, ఆమె ప్రియుడు (నంబియార్) ప్రయత్నిస్తారు. తుపాకీ కాల్పుల్లో శేఖర్ గాయ పడ్డాడు. సావిత్రి అతనికి ఉపచారాలు చేసి రక్షిస్తుంది. అతనికి ఒక కాలుతీసి వేయవలసి వస్తుంది. శేఖర్ ఇప్పుడు పశ్చాత్తప్తుడై సావిత్రిని భార్యగా స్వీకరిస్తాడు. తన కొడుకు జాడ తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు. చివరకు కృష్ణ తమకొడుకని తెలుస్తుంది.

ఆ పిల్లవాడు ఎవరివాడన్న విషయమై కోర్టులో దావావస్తుంది. పెంచిన మమకారం గొప్పదని, ఆ పిల్లవాడు తనవాడేనని ఆనంద్ వాదం. హక్కు—అను బంధం ఈ రెంటి మధ్య పోరాటం. చివరకు కోర్టు హక్కుకే ప్రాధాన్యత ఇచ్చి పిల్లవాణ్ణి సావిత్రి, శేఖర్ లకు అప్పగిస్తుంది.

ఆనంద్ క్రుంగి పోతాడు. పిచ్చివాడవుతాడు. తరవాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశం.

శర్వణా చిత్రవారు నిర్మించిన ఈ చిత్రంలో సావిత్రిగా జానకి, ఆనంద్‌గా ఎం. జి. రామచంద్రన్, శేఖర్‌గా అశోకన్, మోహినిగా సరోజాదేవి, కృష్ణగా మాస్టర్ శ్రీకుమార్, దప్పాలుగా ఎం. ఆర్. రాధా నటించారు. నటీనటులంతా తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. ఎం. జి. ఆర్. ఇందులో ఒక చక్కని సెంటిమెంటల్ పాత్ర ధరించి ప్రేక్షకుల సానుభూతిని చూరగొంటాడు. కథ అనేక మలుపులు తిరుగుతుంది. కంటతడి పెట్టించే సన్నివేశాలు అనేకం ఉన్నాయి. చిత్రంలో ఇంకా నంబియార్, తంగవేలు, పహిల్వాన్ కాంతారావు మున్నగువారున్నారు.

చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా గల ఈ చిత్రాన్ని ప్రసిద్ధ దర్శకుడు కృష్ణన్ పంజు ఆకర్షణీయంగా రూపొందించాడు. తెలుగు అనువాదానికి రచన రాజశ్రీ, సంగీతం ఎం. ఎస్. విశ్వనాథం, బి. గోపాలం సమకూర్చారు. నిర్మాత:రాణి పూర్ణచంద్ర. ప్రసాద్ పిక్చర్స్ ద్వారా ఆంధ్రలో విడుదలయింది.

హసీనోఁ కా దేవత

రాజా టింబర్ ఎస్టేట్ ప్రొప్రయిటర్ రాజాసాహెబ్ తన కుమార్తె సునీలను తిరిగి తీసుకురావడానికి లండన్ వెళ్ళాడు. అయితే దారిలో ఒక నర్తకి హత్యచెయ్యబడింది. అందగత్తెలు ఆరాధించే జాదం. జై అనే నాసిరో రాయల్ ఉద్యోగి తన సోదరుని ఆత్మహత్యకు కారకురాలైన పరిని పట్టుకోడానికి పూనుకొన్నాడు.

జై, సునీతలు నర్తకి హంతకుని పట్టుకోగలిగారా? ఎట్టిచిక్కులు ఎదుర్కొన్నారన్నదే సంజయ్, రేఖ, సుజిత్‌కుమార్, ఓం., కమల్‌కపూర్, జీవన్, హెలెన్‌లతో ఏ. ఆర్. ఎంటర్‌ప్రయిజెస్ బ్యానర్‌క్రింద నిర్మాత రామ్‌దయాళ్ ఈస్ట్‌మన్‌కలర్‌లో నిర్మించిన హిందీ క్రయించిత్రం 'హసీనోఁకాదేవత' కథాంశం. ఈ చిత్రానికి రచన: పండిత్ జోషి, పాటలు ఆనంద్‌బక్షి వ్రాయగా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు. రవి నగాయిచ్ ఛాయాగ్రహణం దర్శకత్వం నిర్వహించారు.

నోబుల్ ఎంటర్‌ప్రయిజెస్ ద్వారా త్వరలోనే ఆంధ్రలో విడుదలకానున్న చిత్రమిది.

తుమ్‌హసీన్ మైజవాన్

డబ్బు లేకపోవడం దుర్భరం దారిద్ర్యం — చివరికి సౌహార్దాన్ని దూరంచేయడం సహజం. కాని డబ్బున్నచోట్ల ఇంకా డబ్బున్నచోట బాధపడడం విడ్డూరం. రంజిత్ సింగ్ (ప్రేమ్) కు బోలెడు ఐశ్వర్యం వుంది. భార్య (హెలెన్) కేవలం నర్తకి. పిల్లాపెద్దకూడా వున్నారు. అయితే రాజాసాహెబ్ తన ఆస్తిని ఏనాడో ఇల్లు వదిలిపోయిన కొడుక్కు, లేదా వానికి [illegible] చనిపోయాడని వినగానే గుండె పడతాడు. ఆ కొడుకు మరణించే నాటికి గాయత్రి గర్భవతి. కొన్నాళ్లలో తండ్రి లాలాజీ (ఇఫ్తేకర్) ఇంటికి వెళ్లి, బిడ్డను కన్నది. ఆ బిడ్డను చంపి వేయడానికి రంజిత్ యత్నించాడు. అయితే లాలాజీ డాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రి నుంచే చిన్నకూతురు అనూరాధ (హేమమాలిని) ద్వారా ఆ బిడ్డను దాటించాడు. ఆమె బిడ్డనుఎత్తు వెళ్ళి ఒక పండ్ల అంగడిదగ్గర పెట్టి, రంజిత్‌తో మాట్లాడి తిరిగివచ్చేసరికి సునీల్ (ధర్మేంద్ర) అనే నౌకా ఉద్యోగి ఆ బిడ్డ తీసుకు పోయాడు. ఆమె పరుగెత్తేసరికి రేవు నుంచి ఓడ బొంబాయికి బయలుదేరింది.

అనూరాధ బొంబాయికి వచ్చింది. రంజిత్ ఇంటిలో దిగింది. ఎలాగైతేనేం సునీల్ ఇల్లు ఎక్కడో తెలుసుకొని, ఆయాగా చేరి తండ్రికి, అక్కకు ఉత్తరం వ్రాసింది. వాళ్ళ వచ్చేలోగా సునీల్‌కు ఆమెకు మధ్య ప్రణయోదయ మైంది.

ఆరోజు సునీల్ పుట్టిన రోజు. వివాహాన్ని గురించి ప్రకటించా లనుకొంటూ వుండగా రంజిత్ వచ్చి అనూరాధ తన భార్య అని, ఆ బిడ్డ తన బిడ్డ అని ఓ గొప్ప చదరంగం ఎత్తు వేశాడు.

అనూరాధ ఆ గందరగోళంలో బిడ్డను తీసుకుని నౌక కెప్టెన్ (అన్వర్ హుసేన్) ఇంటికి పారిపోయింది. అక్కడనుంచి బిడ్డను తప్పించడానికి రంజిత్ ఎన్నో ఎత్తులు వేశాడు. సునీల్ చెల్లి (అతా సింహా) ని ఎత్తుకు పోయాడు. బిడ్డ నిస్తే [illegible] తిరిగి రాదన్నాడు. సునీల్ రంజిత్ [illegible] అది యిది [illegible].

లాలాజీ, గాయత్రి (అంజలి) ఆ లోగా వచ్చారు. గాయత్రి చిన్నవాడు [illegible] సునీల్ [illegible] అని తేలింది.

ఆ బిడ్డకోసం సునీల్ పరుగెత్తాడు. బిడ్డ దక్కిందా? అనూరాధను సునీల్ పెళ్లి చేసుకున్నాడా? అన్న ప్రశ్నలకు 'థ్రిల్లింగ్'గా తీయబడిన క్లయిమాక్సునే చూడాలి.

హేమమాలిని రకరకాల దుస్తులలో గ్లామర్‌ను కురిపించింది. చక్కగా నర్తించింది. ఎఫెక్టివ్‌గా నటించింది.

ధర్మేంద్ర పేరి కొత్త తరహా పాత్ర. అయినా గొప్పగా అద్భుతంగా నటించాడు. రంజిత్‌గా ప్రేమ్ నటనకూడా చాలా బాగుంది. రాజేంద్రనాథ్, ధుమల్, మోహన్ చోటిల హాస్యం నవ్విస్తుంది.

అరుణ 'స్ట్రిప్‌టీజ్' నాట్యం, హెలెన్ కేబరా నృత్యం చక్కగా వున్నాయి.

ఆద్యంతం — కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో — (కొన్నిచోట్ల మరీ ఓగ్గిరనా నవ్వకుండా వుండలేము) ఇఫ్‌సోని ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద లోగడ 'బ్రహ్మచారి' చిత్రం డైరెక్టు చేసిన దర్శకుడు బస్‌సోని, ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన చక్కని హిందీ చిత్రమిది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సచిన్ భౌమిక్ వ్రాయగా ఆనంద్ రొహానీ చమత్కారం తొణికిసలాడే పాటలు, హస్రత్ జైపూరి, రాజేంద్ర కిషన్, ఇందీవర్‌ల భావస్ఫోరకమైన పాటలు, శంకర్, జైకిషన్‌ల మధుర సంగీతం చిత్రాన్ని రక్తి కట్టించాయి.

విజయసారథి ఫిలింస్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది.

'తుమ్ హసీన్ మై జవాన్ ' లో హేమమాలిని, ధర్మేంద్ర

ఫిబ్రవరిలో ఫిలింబ్యాలట్

1971 ఫిబ్రవరిలో ఫిలిం బ్యాలట్ జరపాలని ఆంధ్రప్రదేశ్ ఫిలింఫాన్స్ అసోసియేషన్‌కార్యవర్గం మొన్న విజయవాడలో సమావేశమై నిర్ణయించింది. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్. వి. సుబ్బారావు అధ్యక్షత వహించారు. వచ్చే వార్షిక మహా సభలను ఏలూరులో జరపాలని కూడా నిర్ణయించారు. అసోసియేషన్ పత్రిక "ఫిలిం ఫాన్"ను పునరుద్ధరించాలని కూడా తీర్మానించారు.

ప్రముఖ కళా దర్శకుడు టి.వి. ఎస్. శర్మ ఆకాలమృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానించారు. సమావేశానికి శ్రీయుతులు జి. కృష్ణమోహన్, ఏ.వి.వి.ప్రసాదరావు, తుర్లపాటి కుటుంబరావు, లొల్ల శ్రీరామమూర్తి, మల్లాది రామకృష్ణ, జె. యస్. టి. శాయి, గాదిరాజు అప్పలరాజు, మొహిద్దీన్, భాషా, వై. సత్యనారాయణ, టి. కృష్ణకుమారి, డాక్టర్ వి. వీరాంజనేయులు ప్రభృతులు హాజరైనారు.

ఇద్దరు కిలాడీలు

రవిచందర్ ద్విపాత్రాభినయం ప్రత్యేకాకర్షణగా జయలలిత, జ్యోతిలక్ష్మి, నంబియార్, నగేష్, మనోరమ, పుష్పవల్లి, పండరీబాయ్ మున్నగువారితో ఎస్. వి. చిత్రవారు సమర్పించు 'ఇద్దరు కిలాడీలు' చిత్రం రామకృష్ణాఫిలింస్‌ద్వారా ఆంధ్రలోను, ఉషా ఫిలింస్‌ద్వారా నైజాంలోను విడుదలకానుంది. ఈ చిత్రానికి మాటలు రాజశ్రీ, పాటలు వడ్డాది వ్రాయగా సామర్తి సంగీతం సమకూర్చారు.దర్శకుడు:జంబు:నిర్మాత ఏ.రామకృష్ణ:

రౌడీరంగడు లో ఎస్. వి. రంగారావు

కిలాడి సింగన్న
జనవరి విడుదల

శ్రీ ఎస్. వి. రంగారావు ద్విపాత్రాభినయం ఈ చిత్రంలో అత్యద్భుతంగా వుందని రష్‌ చూసిన వారు చెబుతున్నారు. శ్రీ బి. ఎస్. మూర్తి, టి. ఆర్. చక్రవర్తి సుప్రజా పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మించిన పూర్తి సస్పెన్సు తో నిండిన చిత్రం "కిలాడిసింగన్న" లో ప్రభాకర్, నాగభూషణం, చంద్రమోహన్ రమణారెడ్డి, రాజబాబు, అర్జా జనార్దనరావు బెజవాడ నాయుడు, విజయలలిత, వాణిశ్రీ సూర్యకాంతం, కాంచన, విజయశ్రీ కల్పన, విజయ రాధిక, రత్నశ్రీ, భవానిమున్నగు వారు కూడా నటించారు

ఈ చిత్రానికి కొండేపూడి లక్ష్మీనారాయణ:మాటలు, కోదండపాణి, కొసరాజు పాటలు వ్రాయగా, ఎస్. పి. కోదండపాణి.సంగీత దర్శకుడు.

ఆంధ్రలో పూర్ణా పిక్చర్స్, సీడెడ్‌లో నవభారత్, మైసూరు శ్రీ భావనామూర్తి వారు విడుదల చేస్తున్న చిత్రమిది.

పటిందల్లా బంగారం

శ్రీ జగ్గయ్య, హరనాథ్, సత్యనారాయణ రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రాజశ్రీ పుష్పకుమారి, ఏలీమా, వరలక్ష్మి, హేమలత కె. వి. చలం, మిక్కిలినేని మున్నగు తారాతో శ్రీ తోట సుబ్బారావు సమర్పించు శ్రీలక్ష్మి పిక్చర్స్‌వారి "పట్టిందల్లా బంగారం" చిత్రం షూటింగ్ డిసెంబరు మాసాంతానికి పూర్తి అయి త్వరలోనే ఆంధ్రలో శ్రీలక్ష్మీనారాయణ పిక్చర్స్ ద్వారా విడుదల కానుంది.

చలం ద్విపాత్రాభినయంతోపాటు ఆహ్వాన నాట్య మండలి వారి 'నవీన కృష్ణ తులాభారం' అంతర్నాటకం ఈ చిత్రంలో హైలైట్ ఈ చిత్రానికి బి. ఎల్. ఎన్. ఆచార్య మాటలు డాక్టర్ సి. నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి శ్రీశ్రీ పాటలు వ్రాయగా ఘంటసాల సంగీతం సమకూర్చారు.



AUGUST 23

పుటాకార దర్పణం - 2

విజ్ఞాన వీధి

కావలసినవి :-

పుటాకార దర్పణం, కార్బన్ కాగితం.

చేయవలసినవి :-

కార్బన్ కాగితాన్ని అట్టకు అతికించి, దాని పైన సూర్యుని బింబం చిన్ని బొమ్మగా పడేటట్లు సూర్యకిరణాలనుకేంద్రీకరింపచేయండి. ఆ వేడి కార్బన్‌ను కరిగిస్తుంది.

ఎందుచేత ?

పుటాకార దర్పణాలు భూతద్దాలవలె పని చేస్తాయి. వాటిని పెద్ద టెలిస్కోపులలో ఉపయోగిస్తారు. దర్పణంపైన పడిన కిరణాలు సూర్యకాంతి చిన్ని బొమ్మను బింబం కాగితంపైన ఏర్పడుతుంది. అది వేడిగా వుంటుంది.

దర్పణం సైజుకన్నా, ఆ చిన్నకాంతి బిందువు సైజు బాగా చిన్నది. కాని దర్పణం ఉపరితలంమీది వేడిని ఆ చిన్న బిందువు స్వీకరిస్తుంది.

— హాడ్ ప్రాగ్

బాలవిహారం

కేతకీ కుసుమన్యాయం

కేతకీ కుసుమం అనగా మొగలిపువ్వు. మొగలిపువ్వు చక్కని పరిమళంగల పువ్వు. ఈపువ్వు వాసన అనేక రోజులవరకూ ఉంటుంది.

అమితమైనపరిమళం పువ్వు కావడం వల్లను మొగలిపొదలున్న చోటపాములుకూడాఉంటాయి. అంతేకాదు. మొగలి పొద ముళ్లతో నిండి వుంటుంది. దీని మూలంగా కోసుకోవడానికి కూడా సాధ్యంకాదు.

ఇంత పరిమళం గుప్పిస్తున్నప్పటికి మొగలి పువ్వు దేవుడి పూజకు పనికిరాదు. [illegible] ఎలా ఉపయోగపడదో, అలాగే ఈ పువ్వు కూడా ప్రయోజనం లేకుండా పోతున్నది.

రెంటాల.

సరిక్రొత్త రికార్డు స్థాపించిన పాప

అను ఆయిదో నెలలోనే కూచునేవాడు. తొమ్మిదో నెలలో, వాడి బరువు పుట్టినప్పటి బరువుకు మూడింత లయింది. ఆ ముద్దుల మురిపాల పాపను తల్లులు తిరిగి తిరిగి మరిమరీ చూసేవారు. అతని దృఢతరమైన ఆరోగ్యానికి అంతరార్థం అతను తీసుకునే ప్రత్యేకమైన పాపల ఆహారమే.

ప్రవేశపెట్టిన రెండు సంవత్సరాలలోనే, అధికారికంగా అమ్ముబడుతున్న పాపల ఆహారం కావటంలో అన్ని రికార్డులను అధిగమించింది అమూల్‌స్ప్రే ప్రత్యేక పోషణనిచ్చే నిమిత్తం, ప్రత్యేక సూత్రానుసారం, ప్రత్యేకమైన స్ప్రే డ్రైయింగు పద్ధతిద్వారా అది తయారుచేయబడుతున్నది, ప్రత్యేకతగల మీ పాపకోసం. తేలికగా జీర్ణంకాగల అమూల్‌స్ప్రే పాపలకు సంతులిత పోషణ సమకూర్చుతుంది. ముఖ్యావశ్యకమైన విటమిన్లు, ఖనిజములు, మానసికంగా శారీరకంగా మంచి పెరుగుదలకోసం ఎక్కువగా మేలురకం ప్రోటీను లభింపచేస్తుంది.

అమూల్‌స్ప్రే
తల్లిపాలకు అద్భుతమైన మారుపేరు

సరిక్రొత్త రికార్డు స్థాపించిన పాపల ఆహారం



ASP/AS-11A

కొత్త కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల సర్దుబాట్లకు పి. ఎస్. పి. నిర్ణయం

అధికార రాజకీయ తీర్మానానికి పార్టీ మహాసభ ఆమోదం: శ్రీ హెచ్. వి. కామత్ ప్రతిపాదించిన సవరణకు తిరస్కృతి

[illegible], జనవరి 2: పార్టీ విధానాలతో, కార్యక్రమాలతో ఏకీభవించే ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనేందుకు వీలు కల్పించే అధికార రాజకీయ తీర్మానాన్ని ప్రజాసోషలిస్టుపార్టీ అఖిలభారత మహాసభ నిన్న ఆమోదించింది.

రాబోయే మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్‌తో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకొనడానికి మహారాష్ట్ర ప్రదేశ్ కొత్త కాంగ్రెసు కమిటీ నాయకులతో సంప్రదింపులు జరపడానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ వాద్‌పాయ్‌కు పార్టీ చైర్మన్ శ్రీ ఎన్. జి. గోరే నిన్న ఉదయం అధికారమిచ్చారు.

అభ్యర్థుల జాబితాకు తుదిరూపమివ్వడానికి జనవరి మూడవ తేదీనుంచి బొంబాయిలో ఎమ్. పి. సి. సి. పార్లమెంటరీబోర్డు సమావేశం ప్రారంభమయ్యేలోగా, కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ వై. బి. చవాన్‌తో, ఎమ్. పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ వసంత్ దాదా పాటిల్‌తోను శ్రీ వాద్‌పాయ్ చర్చలు జరుపుతారు.

రాజకీయ తీర్మానాన్ని పార్టీ 11 వ జాతీయ సమావేశం ఆమోదించడానికి ముందు, శ్రీ గోరే మాట్లాడుతూ, కొత్తకాంగ్రెసు నాయకులతో చర్చలు జరపడానికి స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రతినిధులకు గట్టిగా విజ్ఞప్తి చేశారు.

కొత్త కాంగ్రెసుతో ప్రయోజనకరమైన చర్చలు జరపాలని బరోడా సమావేశంలో పార్టీ నిర్ణయించిన నాటినుంచి, ఇప్పటి వరకు కొత్త కాంగ్రెసు, పి. ఎస్. పి. నాయకుల మధ్య ఎనిమిది సమావేశాలు జరిగాయని శ్రీ గోరే వివరించారు. ప్రతి సమావేశానికి ముందు, జాతీయ కార్యవర్గం నుంచి తాను స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను, అను[illegible] కోరినట్లు శ్రీ గోరే తెలియజేశారు.

"తమకు నమ్మకం కలిగిన ఒక ప్రతినిధి వర్గాన్ని ఎన్నిక చేయాలని ప్రతినిధులు అభిలషించే పక్షంలో, అందుకు వారికి పూర్తి స్వేచ్ఛ [illegible] జరుగుతుంది" అని శ్రీ గోరే స్పష్టం చేశారు. అధికార రాజకీయ తీర్మానంపై వోటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని నిష్కర్షగా వెలిబుచ్చవచ్చునని కూడా శ్రీ గోరే చెప్పారు.

రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిన సమయంలో శ్రీ హెచ్. వి. కామత్, శ్రీ సమర్‌గుహ ప్రభృతులు కొత్త కాంగ్రెసు పైనను, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధి పైనను [illegible] కూడా శ్రీ గోరే "కొత్తదికొత్త కైనట్లు" కానవచ్చింది.

ఏపార్టీలతోను ఎన్నికల పొత్తు కుదుర్చుకొనడం తగదని, అయితే అన్ని పార్టీలతోను సర్దుబాట్లు చేసుకొన వచ్చునని సూచిస్తూ శ్రీ హెచ్. వి. కామత్ ఒక సవరణను ప్రతిపాదించడం ద్వారా, పార్టీ నాయకత్వం పై తీవ్రంగా విమర్శించారు.

అయితే శ్రీ సమర్‌గుహ మాత్రం తాను అధికార తీర్మానంతో "దాదాపు ఏకీభవిస్తున్నట్లు" తెలియజేశారు.

కొత్త కాంగ్రెసు ప్రస్తావించిన "సోషలిజం [illegible]" కు బలికారాదని పి. ఎస్. పి. నాయకత్వాన్ని శ్రీ గుహ తీవ్రంగా హెచ్చరించారు.

పరస్పరం సన్నిహితం కావాలని [illegible] పి. ఎస్. పి., ఎస్. ఎస్. పి. ల నాయకత్వాన్ని కూడా శ్రీ గుహ విమర్శించారు.

అయితే పార్టీ అధికార రాజకీయ తీర్మానంతో తాను ఏకీభవిస్తున్నట్లు శ్రీ గుహ ప్రకటించారు.

"ఇతరకాంగ్రెసుఅంతర్జాతీయ సంపూర్ణ [illegible] ... అధికార తీర్మానాన్ని ఆమోదిస్తున్నాను" అని శ్రీ గుహ వివరించారు.

అధికార రాజకీయ తీర్మానానికి శ్రీ కామత్ ప్రతిపాదించిన సవరణ వీగిపోయింది.

శ్రీ కామత్ సవరణ తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో పార్టీ మహాసభ త్రోసిపుచ్చింది.

సవరణ వీగిపోయినందుకు శ్రీ కామత్ ఆందోళన చెందినట్లు కానవచ్చింది. అయితే పార్టీ చైర్మన్ శ్రీ గోరే వెంటనే లేచి, శ్రీ కామత్‌ను ఆదరపూర్వకంగా ఆలింగనం చేసుకొనడంతో సభలోని ప్రతినిధులంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు.

తన సవరణ వీగిపోయినందున, అధికార తీర్మానంలోని అనేక పేరాగ్రాఫులను కూడా సభ తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానిస్తూ శ్రీ హెచ్. వి. కామత్ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు.

శ్రీ కామత్ తెచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ సభ్యులకు దిగ్భ్రాంతిని కలిగించింది.

అయితే తీర్మానంలో ఒకేవిధమైన పేరాగ్రాఫులు విభిన్నమైన సందర్భాలలో వినియోగించడం జరిగిన దంటూ, శ్రీ కామత్ లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను శ్రీ గోరే త్రోసిపుచ్చారు.

100 లోక్‌సభ స్థానాలకు ప్రజా సోషలిస్టుపార్టీపోటీ

[illegible] (పూనా) జనవరి 2: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ప్రజా సోషలిస్టు పార్టీ 100 స్థానాలకు పోటీ చేయవచ్చు.

పార్టీ 1967 ఎన్నికలలో 108 స్థానాలలో పోటీ చేసి, ఏడు స్థానాలు గెలిచింది.

అభ్యర్థుల జాబితాలను జనవరి 20 నాటికి అందజేయవలసిందిగా పి. ఎస్. పి. పార్లమెంటరీ బోర్డు రాష్ట్ర శాఖలను ఆదేశించింది. అభ్యర్థుల జాబితాను నిర్ణయించడానికి బోర్డు ఆ జాబితాలు అందగానే న్యూఢిల్లీలో సమావేశం కాగలదని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అప్పటికి పార్టీ అధికార కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాటు గురించి చర్చలను పూర్తి చేస్తుంది.

రద్దు అయిన లోక్‌సభలో పార్టీ సభ్యు లందరికీ ఎన్నికలలో పోటీకి పార్టీ టిక్కెట్లు ఇవ్వవచ్చునని తెలుస్తున్నది.

మైసూరు శాసనసభ రద్దు యోచనలేదు

ఈ సమస్యపై మంత్రివర్గంలో విభేదాలు లేవని ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్ ప్రకటన

బెంగుళూరు, జనవరి 2: మైసూరు మంత్రివర్గం నేడు రెండున్నర గంటలసేపు సమావేశమై రాష్ట్ర శాసనసభ రద్దు గురించి ఆలోచించరాదని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

మంత్రివర్గ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్రపాటిల్ విలేఖరులకు తెలిపారు.

అసెంబ్లీ రద్దువల్ల ఏర్పడే సాధక బాధకాలగురించి, అసెంబ్లీ రద్దు తగదని కేంద్ర పార్లమెంటరీ బోర్డు ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప ఇచ్చిన సలహాను గురించి చర్చించామని ముఖ్యమంత్రి చెప్పారు.

"మంత్రివర్గం అంతా నాతో ఏకీభవించింది" అని శ్రీ పాటిల్ అన్నారు.

ఈవిషయమై మంత్రివర్గ సభ్యులలో ఏకీభావం లేదని, బేధాభిప్రాయాలున్నవన్న వార్తలు పూర్తిగా నిరాధారమని శ్రీ పాటిల్ చెప్పారు.

"మేమందరం ఒకటి గానే వున్నాము. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలను సమైక్యంగానే ఎదుర్కొనగలమ"ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఒకవేళ అసెంబ్లీ రద్దు జరిగినా ముఖ్యమంత్రిగా తాను కొనసాగ గాడినే అని, రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం లేదని శ్రీ వీరేంద్రపాటిల్ అన్నారు.

లోక్‌సభ రద్దు పిదప మైనారిటీలో ఉన్న ఇందిరాగాంధి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నప్పుడు మెజారిటీ బలం కలిగివున్న తాను పదవిలో కొనసాగడానికి ఎవరు అభ్యంతరం పెట్టగలరని శ్రీ పాటిల్ ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు జరిగినా తాను పదవిలో కొనసాగేవాడినే అని ఈ విషయంలో ఎట్టి సందేహానికి తావులేదని ఆయన అన్నారు.

అసెంబ్లీని రద్దు చేయరాదని, నిర్ణయం గైకొనడానికి కారణాలు ఏవిటని ప్రశ్నించగా, శ్రీ పాటిల్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఈ విషయంలో మంత్రివర్గ సభ్యుల మధ్య ఎట్టి విభేదాలు లేవు అని మాత్రం ఆయన అన్నారు.

మైసూరులో పి.ఎస్.పి. కార్యకర్తల తిరుగుబాటు

15వేల మంది కొత్త కాంగ్రెస్‌లో చేరిక

బెంగుళూరు, జనవరి 2: మైసూరులో నిన్న 15 వేల మంది ప్రజాసోషలిస్టు పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వానికి రాజీనామాచేసి కొత్త కాంగ్రెస్‌లో చేరారు.

పార్లమెంటు మాజీ సభ్యుడు శ్రీ ఎస్. ఎం. కృష్ణ ఈ విషయాన్ని నిన్నఇక్కడ విలేఖరుల గోష్ఠిలో వెల్లడించారు.

ఈ సామూహిక రాజీనామా కార్యక్రమం నిర్వహించిన వారిలో ముగ్గురు మాజీ లోక్‌సభ సభ్యులు, నలుగురు మైసూరు శాసన సభ్యులు కూడా ఉన్నారు.

పి. ఎస్. పి. సభ్యత్వానికి రాజీనామా చేసిన 15 వేల మంది కార్యకర్తలను కొత్త కాంగ్రెసులో ప్రాథమిక సభ్యులుగా చేర్చినట్లు మైసూర్ కొత్త కాంగ్రెస్ ఎడ్‌హాక్ కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

దక్షిణ కెనరాకు చెందిన శాసన సభ్యుడు శ్రీ బి. భాస్కరశెట్టి "ఆయన స్నేహితులు" ఆదివారం నాడు మంగుళూరులో పార్టీ సభ్యత్వానికి రాజీనామాచేస్తారని శ్రీ కృష్ణ చెప్పారు. వారు కూడా రాజీనామా చేస్తే మైసూరు శాసనసభలో కొత్త కాంగ్రెసు సభ్యుల సంఖ్య 47 కు పెరుగుతుంది.

అదే విధంగా ఉత్తర కెనరాకు చెందిన పి. ఎస్. పి. శాసనసభ్యులు శ్రీ జాలీసేట్‌జీ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ త్వరలోనే పి. ఎస్. పి. సభ్యత్వానికి రాజీనామా చేసి, కొత్త కాంగ్రె[illegible]

నిన్న రాజీనామా చేసిన పార్టీ కార్యకర్తలలో టుంకూర్ జిల్లాకు చెందిన వారు 2,000 మంది, మాండ్యా జిల్లాకు చెందినవారు 1000 మంది, చిక్‌మగళూర్‌జిల్లాకు చెందినవారు 1000మంది బెంగుళూరుజిల్లాకుచెందినవారు 10 వేల మంది ఉన్నారు. వీరిలో తాలూకా బోర్డు సభ్యులు, పురపాలక సంఘాల సభ్యులు పంచాయితీ అధ్యక్షులు అనేక మంది ఉన్నారు.

ఒరిస్సా అసెంబ్లీ రద్దుపై 10 న తుది నిర్ణయం

భువనేశ్వర్, జనవరి 2: రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి, మధ్యంతర ఎన్నికలు జరిపించే విషయమై తన పార్టీ సభ్యులతో, మిశ్రమ మంత్రివర్గంలో భాగస్వాములైన జనకాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ జరుపుతున్న చర్చలను జనవరి 10వతేదీనాటికి ముగించగలరని తెలుస్తున్నది.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గంగాధర్ మహాపాత్రోతో శ్రీ సింగ్‌దేవ్ నిన్న చర్చలు జరిపారు.

రాష్ట్ర పాతకాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం

ఈనెల 3న ఏర్పాటు

న్యూఢిల్లీ, జనవరి 2: లోక్ సభకు మధ్యంతర ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించడానికై రాష్ట్ర పాత కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ హైదరాబాదులో జనవరి 3 వ తేదీన సమావేశమవుతుంది.

ఆంధ్రప్రాంతంలోని మొత్తం 27 స్థానాలలో 20 స్థానాలకు పాత కాంగ్రెసు అభ్యర్థులు పోటీ చేయగలరని, మిగిలిన ఏడు స్థానాలలో [illegible]తర ప్రజాస్వామ్య పక్షాలు అభ్యర్థులను [illegible]ంచగలదని తెలుస్తున్నది.

తెలంగాణా ప్రాంతంలోని 14 సీట్లకు [illegible] అభ్యర్థులను తెలంగాణా పాత కాంగ్రెస్ ఎడ్‌హాక్ కమిటీ నిర్ణయిస్తుంది.

శ్రీ బ్రహ్మానందరెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణాకు చెందిన వ్యక్తిని ఎన్నుకోవాలని తాము ప్రచారం చేయగలమని పార్టీ [illegible] వలన తెలుస్తున్నది.

పాల్‌సేన్ హత్య కేసులో ఇద్దరి అరెస్టు

కలకత్తా, జనవరి 2: జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శ్రీ గోపాల్‌సేన్ [illegible] ఇద్దరు వ్యక్తులను [illegible]. ఆ ఇద్దరిలో యూనివర్సిటీ [illegible] ఒకరు. ఇతనిని [illegible].

రెండు నెలల క్రితం కలకత్తా యూనివర్సిటీ వైస్—ఛాన్సలర్ నివాసంపై బాంబు [illegible] ఒక ప్రముఖ వైద్యుని [illegible].

కొత్తకాంగ్రెస్‌కు వలస

మైసూరు పరిణామాలలో మరొక మలుపు: పి.ఎస్.పి చీఫ్ విప్ రాజీనామా

మంగుళూరు, జనవరి 2: మైసూరు అసెంబ్లీలో ప్రజాసోషలిస్టుపార్టీ చీఫ్‌విప్ శ్రీ కె. భాస్కరశెట్టి కొత్తకాంగ్రెసులో చేరాలని తాము నిర్ణయించుకొన్నట్లు నేడు ప్రకటించారు.

పి. ఎస్. పి. శాసనసభాపార్టీ నాయకుడు, పి. ఎస్. పి. కర్ణాటక విభాగం అధ్యక్షుడు అయిన శ్రీ ఎస్. శివప్ప తమ రాజీనామా లేఖను పంపినట్లు శ్రీ శెట్టి నేడు పత్రికల వారికి తెలియజేశారు.

శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వంలోని సోషలిస్టు శక్తులను పటిష్ఠం గావించడానికి, పాతకాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘం అభివృద్ధి నిరోధకకూటమినుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాను పి. ఎస్. పి. నుంచి వైదొలగి కొత్తకాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకొన్నట్లు శ్రీ శెట్టి ప్రకటించారు.

రేపు తన నియోజకవర్గమైన [illegible]లో జరిగే బహిరంగసభలో మరి ఇద్దరు పి. ఎస్. పి. ఎమ్. ఎల్. ఏ. లు కూడా పార్టీనుంచి రాజీనామా చేసి, కొత్త కాంగ్రెసులో చేరనున్నట్లు తమ నిర్ణయాన్ని బాహాటంగా ప్రకటించ గలరని శ్రీ శెట్టి వెల్లడించారు.

కొత్త కాంగ్రెసులో చేరనున్న ఇద్దరు పి. ఎస్. పి. శాసనసభ్యుల పేర్లు: శ్రీ పి. వి. ఐతాల్, శ్రీమతి విన్‌ఫ్రెడ్ ఫెర్నాండెజ్.

మైసూరు లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ చైర్మన్, ఆ జిల్లాకు చెందిన ప్రముఖ పాతకాంగ్రెసు నాయకుడు శ్రీ కె. కె. శెట్టి కూడా పాతకాంగ్రెసునుంచి రాజీనామాచేసి, కొత్తకాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకొన్నట్లు నేడిక్కడ ప్రకటించారు.

జనసంఘం, స్వతంత్ర, పాతకాంగ్రెసుల అభివృద్ధి నిరోధక కూటమిని ఎదుర్కొనడానికై సోషలిస్టు శక్తులన్నీ సమైక్యం కావలసిన తరుణం ఆసన్నమైనదని శ్రీ కె. కె. శెట్టి నేడు ప్రకటించారు.

మంగుళూరు మునిసిపల్ కౌన్సిల్‌కు చెందిన నలుగురు పాతకాంగ్రెసు కౌన్సిలర్లు కూడా నేడు పాత కాంగ్రెసుకు రాజీనామాచేసి, కొత్తకాంగ్రెసులో చేరారు.

పాత కాంగ్రెస్‌కు ఢిల్లీ పి.సి.సి. ఉపాధ్యక్షుడు శ్రీ బ్రిజ్‌మోహన్ రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 2: ఢిల్లీ ప్రదేశ్ పాతకాంగ్రెసు ఉపాధ్యక్షుడు, ఢిల్లీ పి. సి. సి. మాజీ అధ్యక్షుడు శ్రీ బ్రిజ్‌మోహన్ నిన్న పాత-కాంగ్రెసునుంచి రాజీనామా చేశారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధినాయకత్వం [illegible] మున్నట్లు శ్రీ బ్రిజ్‌మోహన్ నిన్న పత్రికా గోష్ఠిలో ప్రకటించారు.

తనతోపాటు మరి 250 మంది క్రియాశీలక కార్యకర్తలు కూడా పాత కాంగ్రెసునుంచి రాజీనామా చేస్తున్నట్లు శ్రీ బ్రిజ్‌మోహన్ వెల్లడించారు.

తమిళనాడు ఉద్యోగులకు వేతనాల హెచ్చింపు

మద్రాసు, జనవరి 2: తమిళనాడులో ఆరు లక్షలమంది ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు, గ్రామోద్యోగులకు, రవాణా సిబ్బందికి 1970 అక్టోబరు 2 నుంచి వేతనాలను హెచ్చించారు.

రాష్ట్రప్రభుత్వం నియమించిన రెండవ పే కమిషన్ సిఫార్సుల అనుకూలు తమిళనాడు మంత్రివర్గం నిర్ణయించినందున వీరి వేతనాలు పెరుగుతవి. పేకమిషన్ తన నివేదికను నిన్నరాష్ట్రప్రభుత్వానికిసమర్పించింది.

మంత్రివర్గ సమావేశానంతరం ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి నేడీవిషయాన్ని విలేకరులకు తెలుపుతూ సిఫార్సుల అమలువల్ల రాష్ట్రప్రభుత్వానికి అదనంగా సంవత్సరానికి రు. 21 కోట్ల వ్యయం కాగలదన్నారు.

పేకమిషన్ నివేదికతోపాటు వెనుకబడిన తరగతుల కమిషన్ పోలీసుకమిషన్ నివేదికలు కూడా ప్రభుత్వానికి సమర్పించబడినవని శ్రీ కరుణానిధి చెప్పారు.

ప్రభుత్వం ఈ రెండు నివేదికలనుకూడా పరిశీలించి ముస్ముందు నిర్ణయాలు గైకొనగలదని అయితే పోలీస సిబ్బంది వేతనాల సమస్య కూడా పే కమిషన్ సిఫార్సులలో చేరివున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.

మాగాణి భూములపై భూమిశిస్తు రద్దు

ఐదెకరాల లోపు కమతాల వరకు మాగాణి భూములపై భూమిశిస్తును రద్దుచేయడానికి కూడా నిర్ణయించినట్లు శ్రీ కరుణానిధి చెప్పారు. కైనార్ కమిటీ సూచనమేరకు గైకొన్న ఈ నిర్ణయం వచ్చే ఫసలి (1971 జూలై) నుంచి అమలులోకి రాగలదని ఆయన చెప్పారు.

కొత్త గవర్నర్ సమస్య

గవర్నర్ సర్దార్ ఉజ్జల్ సింగ్ త్వరలో పదవి విరమణ చేయనున్నందున కొత్త గవర్నర్ నియామకం విషయమై ఇంతవరకు తనను సంప్రదించలేదని శ్రీ కరుణానిధి చెప్పారు.

శ్రీ యాల్. పి. సింగ్‌ను గవర్నర్‌గా నియమించవచ్చునని, ఈవిషయమై ముఖ్యమంత్రి ఢిల్లీలో అధికార వర్గాలతో సంప్రదించారంటూ పత్రికలలో వచ్చిన వార్తల గురించి ఒక విలేఖరి ప్రస్తావించగా, శ్రీ కరుణానిధిఅవికేవలంపత్రికలవార్తలేఅన్నారు.

కలకత్తాలో యువకుని హత్య

కలకత్తా, జనవరి 2: ఉత్తర కలకత్తాలో నేటి ఉదయం శ్యాంపుకూరు పోలీసు స్టేషన్ ప్రాంతంలో కత్తిపోట్లవల్ల కలిగిన గాయాలతో నిండిన 32 ఏండ్ల యువకుని మృతదేహాన్ని కనుగొన్నారు. [illegible] మధ్య [illegible] ఈ ఘోర హత్యాకాండ జరిగినట్లు పోలీసులు చెప్పారు.

[illegible] ఒక బంటిలోకి దౌరబడి రు. 600 అపహరించుకుని వెళ్లారు.

వచ్చే ఏడాది నుండి స్నాతకోత్సవాలకు స్వస్తి

సెనేట్‌కు వైస్-ఛాన్సలర్ శ్రీ బుల్లెయ్య సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

గుంటూరు, జనవరి 2: తరతరాలుగా సంప్రదాయ సిద్ధంగా వస్తున్న స్నాతకోత్సవాలకు వచ్చే సంవత్సరం నుంచి స్వస్తి చెప్పడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్ణయించుకున్నది.

డిగ్రీలు పుచ్చుకుంటున్న పట్టభద్రులు నానాటికీ పెరిగిపోతున్నారని, స్నాతకోత్సవాలు ఏర్పాటు చేయడం నానాటికీ కష్టమై పోతున్నదని, అందువల్ల వీటికి స్వస్తి చెప్పడం అవసరమని వైస్—ఛాన్సలర్ శ్రీ ఎల్. బుల్లెయ్య సెనేట్‌కు సూచించారు.

సెనేట్ ఇక్కడ జనవరి 16 న సమావేశం కానున్నది.

ప్రతి అనుబంధ కళాశాల ద్వారా పరీక్షలు ప్యాసయిన విద్యార్థులకు డిప్లమాలు పంపిణీ చేయడానికి ప్రత్యేక స్నాతకోత్సవ సభలు ఏర్పాటు చేయవలసినదిగాను, ప్రత్యేకంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోస్టుద్వారా డిప్లమాలు పంపవలసినదిగాను ఆయా అనుబంధ కళాశాలలను కోరవలెనని శ్రీ బుల్లెయ్య సూచించారు.

యూనివర్సిటీ కళాశాలల నుండి పట్టభద్రులైన అభ్యర్థులకు డిగ్రీలు, డిప్లమాలు వివిధ యూనివర్సిటీ డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లమాలు, [illegible], పతకాలు మున్నగునవి వాల్తేరులో స్నాతకోత్సవంలో ప్రదానం చేయబడాలని ఆయన చెప్పారు.

స్నాతకోత్సవ సమయంలో అభ్యర్థులకు ఇచ్చే దుస్తుల విషయంలో గవర్నర్ సూచనపై వైస్ ఛాన్సలర్ ఈ క్రిందివిధంగా సూచించారు.

పురుషులకు తెల్లటి జోధ్‌పూరి కోట్లు, తెల్ల ట్రవుజర్లు, సిల్కు రుమాళ్ళు, యూనివర్సిటీ టోపి. స్త్రీలకు తెల్లటి చీర, తెల్ల బ్లౌజు, రుమాలు రంగు ఇప్పటిలాగే ఉండాలి. అన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్ 1969 జనవరి 10 న యూనివర్సిటీకి ఒక లేఖ వ్రాస్తూ, ఇప్పుడున్న దుస్తుల స్థానే కొంత భారతీయత ప్రతిబింబించేటట్లు మార్చడం అవసరాన్ని గురించి సూచించారు. ఇప్పుడు దుస్తులు (బ్రిటిష్‌వారి కాలంనుంచీ కూడా వస్తున్నవి). కనుక వీటిని మార్చాలని గవర్నర్ అన్నారు.

యూనివర్సిటీ సెనేట్‌కు రిజిస్టర్డు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నుకునే 20 మంది సభ్యుల ఎన్నిక, పట్టభద్రుల నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనమండలికి జరిగే ఎన్నికలోనే ఎన్నిక నిర్వహించాలని [illegible] సెనేట్ సభ్యులు శ్రీ ఎ. [illegible] సూచన చేశారు.

ఎన్నికల సర్దుబాట్లపై అకాలీదళ్‌లో విభేదాలు

నాలుగవతేదీన వర్కింగ్‌కమిటీ తుదినిర్ణయం గైకొనగలదని సంత్ ఫతేసింగ్ ప్రకటన

అమృతసర్, జనవరి 2: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో అకాలీ అభ్యర్థుల ఎన్నికలను గురించి, ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు, చేసుకోవలసిన గురించి చర్చించే నిమిత్తం అకాలీదళ్‌కు చెందిన సీనియర్ నాయకులు నిన్న ఇక్కడ సమావేశమై గంటసేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

పాటియాలాలో జనవరి 4వ తేదీనజరగనున్న అకాలీదళ్ వర్కింగ్ కమిటీసమావేశంలో ఈ రెండు సమస్యలపై తుది నిర్ణయం గైకొంటారు.

ఎన్నికల సర్దుబాట్ల విషయమై నిన్నటి సమావేశంలో పరస్పర విరుద్ధమైన రెండు అభిప్రాయాలు వ్యక్తమైనట్లు అభిజ్ఞవర్గాలనుంచి అందిన వార్తలు తెలుపుతున్నవి.

జనసంఘంతో ఎన్నికల సర్దుబాట్లకు, మాజీముఖ్యమంత్రి శ్రీ గుర్నామ్‌సింగ్ నాయకత్వంలోని గ్రూపుసుముఖత వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి శ్రీ బాదల్‌నాయకత్వంలోని వర్గం కొత్త కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాట్లకు సుముఖతవ్యక్తం చేసింది.

సమావేశం ముగిసిన పిదప అకాలీనాయకుడు సంత్‌ఫతేసింగ్ పత్రికల వారితోమాట్లాడుతూ, ఎన్నికల సర్దుబాట్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ సమస్యపై తుది నిర్ణయం గైకొనే అధికారం వర్కింగ్ కమిటీకిమాత్రమే వున్నదని ఆయన చెప్పారు.

మధ్యంతర ఎన్నికల వల్ల తమకు ఏ విధమైన ప్రభుత్వం వాంఛ నీయమో? అనే విషయమై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలరని సంత్‌ఫతేసింగ్ వివరించారు.

పాటియాలాలో సమావేశం కానున్న అకాలీదళ్ వర్కింగ్ కమిటీ, అకాలీదళ్ ఎన్నికల ప్రణాళికను కూడా రూపొందించగలదని, ఆ ఎన్నికల ప్రణాళిక వచ్చే జనరల్ ఎన్నికలకు కూడా వర్తించగలదని సంత్ ఫతేసింగ్ చెప్పారు.

శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు సంత్ చనన్‌సింగ్, కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీ కపాల్‌సింగ్‌చక్రేరా, అకాలీదళ్ ప్రధాన కార్యదర్శి శ్రీ జీవన్‌సింగ్ ఉమ్రానంగల్ ప్రభృతులు కూడా నిన్న ఈ సమావేశానికి హాజరయ్యారు.

జనవరి 15వ తెలంగాణా దినోత్సవం

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న జరిగిన సమావేశంలో ఈ నెల 15 వ తేదీని "తెలంగాణా దినోత్సవం" జరపాలని 25వ తేదీని "వ్రత వీరుల సంస్మరణదినం" జరుపాలని తీర్మానించింది.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని విద్యార్థులు ప్రప్రథమంగా కోరినది జనవరి 15 వనే. తెలంగాణా ఆందోళన సందర్భంగా శ్రీ [illegible] శంకర్ జనవరి 24 (1969) న మరణించారు.

సికిందరాబాద్‌లో లారి ప్రమాదం: యువకుని మృతి

హైదరాబాద్, జనవరి 2: దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్సు అధికారి శ్రీ కె. సత్యనారాయణ కుమారుడు శ్రీ భక్తజీవన్ (17) నిన్న ఉదయం సికిందరాబాదులో ప్రమాదవశాత్తూ లారీక్రింద పడి మరణించారు.

పాల డిపోనుండి పాలు తీసుకు రావడానికై శ్రీ జీవన్ నిన్న ఉదయం సైకిలుపై వెళ్తుండగా వెనుకనుంచి ఒక లారీ వచ్చి అతనిని ఢీకొని, అతని మీదనుంచి పోవడంతో శ్రీ జీవన్ అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు లారీకోసం, డ్రైవరు కోసం గాలిస్తున్నారు. శ్రీ భక్తజీవన్ సికింద్రాబాద్‌లోని కళాశాలలో చదువుతున్నాడు పోయిన నెలలోనే అతను రెండవ సంవత్సరం బి. కాం పరీక్షలు వ్రాశారు.

సంస్మరణ

కీ॥ శే॥ తాకాశి అప్పారావు

మరపురాని మధురమూర్తి, మా జనకులు కీ. శే. అప్పారావు గారి తృతీయ వర్ధంతి సందర్భమున మా శ్రద్ధాంజలి.

ఇట్లు,
తాకాశి సత్యనారాయణ,
ప్రొ. శ్రీ రామకృష్ణ పిక్చర్ పేలెస్,
శ్రీ రామకృష్ణ బస్ సర్వీస్,
శ్రీ లక్ష్మీనారాయణ మోటార్ ట్రాన్స్‌పోర్టు,
అనకాపల్లి. బి. ఒ. నరసీపట్నం.
3—1—1971.

లలితకళా అకాడమీ కొత్త అధ్యక్షుడు

న్యూఢిల్లీ, జనవరి 2: 1971 జనవరి 1 నుండి అయిదు సంవత్సరాలపాటు లలితకళా అకాడమీ అధ్యక్షుడుగా శ్రీ కారక్ జె. ఖండలవాలాను రాష్ట్రపతి నియమించారు.

ఇప్పుడు అధ్యక్షుడుగా డాక్టర్ ముల్క్‌రాజ్ ఆనంద్ ఉన్నారు. ఆయన పదవీకాలం 1970 డిసెంబరు 31 తో ముగిసింది.

ఇప్పుడు ఓవల్టీన్ పొదుపు డబ్బాలలో కూడ లభ్యమవుతోంది.
మీకోసం ఎక్కువ కప్పులనిచ్చే ఓవల్టీన్...తక్కువ ఖరీదుతో!

ఒకే ఉతుకులో 3 దశలుగా పనిచేసి...



డెట్ బట్టలను ఎక్కువ తెల్లగా ఉతుకుతుంది
—ఏ యితర పౌడరు కంటె
ఎలా చేస్తుందో ఎందుకు చేస్తుందో చూడండి:
1వ. దశ: డెట్ లోగల ఒక ప్రత్యేకమైన పదార్థము బట్టలోనికి త్వరగా చొచ్చుకొనిపోయి [illegible] ఉన్న మట్టిని కూడ వదలిస్తుంది...బట్టలు శుభ్రపడతాయి.
2వ. దశ: డెట్ మట్టిని వదలించిన తరువాత దానిని బట్టకు మళ్ళీ అంటుకోకుండా చేస్తుంది...దుస్తులు శుభ్రపడతాయి, శుభ్రముగా ఉంటాయి.
3వ. దశ: డెట్ బట్టలకు అదనపు తెల్లదనమును కలిగిస్తుంది...[illegible] పూర్వము కంటె ఎక్కువ తెల్లగా ఉంటాయి!
(ఏ ఇతర తెలుపుచేసే పదార్థమును చేర్చనక్కరలేదు)
SHILPI HPMA 38A/70 TEL
డెట్‌ను నేడే కొనండి!
[illegible] ఆయిల్ మిల్స్, బొంబాయి

రాష్ట్రంలో లఘుపరిశ్రమల అభివృద్ధికి ప్రచారం

హైదరాబాద్, జనవరి 31: రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో లఘు పరిశ్రమల అభివృద్ధికై హైదరాబాద్‌లో జనవరి 19 నుండి 21 వరకు ప్రచారం నిర్వహించటానికి లఘు పరిశ్రమల అభివృద్ధి సంస్థ నిర్ణయించిందని రాష్ట్ర లఘు పరిశ్రమల మంత్రి శ్రీ జి.సి. వెంకన్న మొన్న ప్రకటించారు.

లఘు పరిశ్రమల అభివృద్ధికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సహాయం గురించి ప్రజలకు వివరించటమే ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యమని శ్రీ వెంకన్న తెలియజేశారు. లఘు పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అన్ని విషయాలు ఈ ప్రచారం సమయంలో ప్రజలకు తెలియజేస్తారు.

ఈ ప్రచారం ప్రారంభింపటానికి ముందుగా లఘు పరిశ్రమల అభివృద్ధి సంస్థ అధికారులు రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో పర్యటించి ఆ ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రజలకు వివరిస్తారు.

[illegible]

హైదరాబాద్, జనవరి 2: నెల్లూరు జిల్లాలో [illegible] ప్రభుత్వం [illegible] కలుగజేయలేదని, అందువల్ల ఈ జిల్లాను కరువు ప్రాంతంగా పరిగణించాలని రాష్ట్ర పాత కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ జి. పి. కొండయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైతులనుండి బకాయిల వసూలును ఆపివేయాలని, తక్షణం సహాయక చర్యలను ప్రారంభించాలని కూడా శ్రీ కొండయ్య విజ్ఞప్తి చేశారు.

రేడియో

సోమవారం, జనవరి 4
శక 1892 పుష్య 14

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—10 భక్తిరంజని, (విజయవాడ నుండి రిలే), 6—40 కర్ణాటక సంగీతం, 7—00 తె. వా., 7—15 భక్తి సంగీతం, 7—30 సంస్కృత పాఠము, 7—45 సంకీర్తనం, 8—30 పద్మాగోపాలకృష్ణన్, మధ్యాహ్నం: 12—05 చిత్రగీతము, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తె. వా. [illegible], 1—40 చిత్రగీతము, 1—50 తె. వా., 5—30 విజయవాడ వలె, 5.55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు కార్యక్రమం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 పద్మాగోపాలకృష్ణన్, 8—00 లలితసంగీతం, 8—30 చిత్రగీతము, 9—30 జానపదగేయాలు, 9—45 రసమయి (విజయవాడనుండి రిలే,) 10—00 తె. ఎస్. ఆర్. బాలకృష్ణశాస్త్రి, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, తిరుప్పావై, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 ప్రాంతీయ సంగీతం, 7—30 సంస్కృత పాఠం 7—45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్ వలె. 11—45 చిత్రతరంగిణి, 12—05 వాద్యబృందం, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 చిత్రతరంగిణి, 1—40 పసిడి పలుకులు, 1—50 తె. వా., 2—01 వేణువు: విజయవిద్యానందు. సాయంత్రం: 5—30 శ్రోతల మళ్ళారాయుడు: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—15 చెక్క భజన, 6—25 వ్యవసాయదారులకు, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంట సీమలు, 7—45 [illegible], 9—15 ఉభయకుశలోపరి, 9—30 జానపద గేయాలు, 9—45 [illegible] సాహిత్య కార్యక్రమము, 10—00 శ్రోతల మళ్ళారాయుడు: వీణ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరువెంబావై 6—45 కె. పి. కృష్ణమూర్తి: నాదస్వరం, 7—30 వైరమంగళం, ఎన్. లక్ష్మీనారాయణన్, 8—45 చిత్రగానం, 9—15 సంగీత మంజరి, అయ్యలూర్ కృష్ణన్, 10—00 కె. పి. కృష్ణమూర్తి: నాదస్వరం, మధ్యాహ్నం: 12—00 చిత్రగానం, 12.30 పి. ఆర్. కుమార కేరళవర్మ, సి. కె. రామచంద్రన్‌పిళ్ళై, 1—30 చిత్రగానం, సాయంత్రము: 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—15 పి. ఆర్. కుమారకేరళవర్మ, సి. కె. రామచంద్రన్‌పిళ్ళై, 9—45 రాగం, తానం, పల్లవి: మాయూరం ఎస్. రాజం, పి. ఎల్. వేదగిరి: వయొలిన్, కోయంబత్తూర్ ఎస్. రామస్వామి: మృదంగం ఉమయాళ్పురం కె. నారాయణస్వామి: ఘటం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 భక్తి కాలం, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., సాయంత్రము: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 గుమాస్తా కల నాటిక రచన: శ్రీ శ్రీ, ఫిల్మ్‌సంగీతం, 7—00 తె. వా., 8—25 గీతమాలిక, 9—45 వాద్య సంగీతం, 10—00 హిందూస్థానీ సంగీతం ఎస్. రాజం: వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

ఖమ్మగూడెం గ్రామస్తులకు ప్రభుత్వ బహుమతి
నక్సలైటదాడిని వీరోచితంగా త్రిప్పికొట్టినందుకు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 1: ఖమ్మం జిల్లా బూర్గంపాడ్ తాలూకా ఖమ్మగూడెం గ్రామంలో డిసెంబరు 28వ తేదీన ఒక నక్సలైట్ దళాన్ని ఎదిరించి, నక్సలైట్ దళం నాయకుని వధించిన గ్రామస్తులకు రు 5,000 నగదు, భూముల పంపకం బహుమతిగా ఇవ్వనున్నట్లు హోంమంత్రి శ్రీ జె. వెంగళరావు విస్సన్నపేటలో ప్రకటించారు.

డిసెంబరు 28వ తేదీన గోవన్న నాయకత్వం లోని నక్సలైట్ "దళం" సభ్యులు [illegible] గ్రామస్తులు [illegible] కొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న దళం నాయకుడు గోవన్న ఆ గ్రామస్తులను శిక్షించడం కోసం తన దళంతో సహా ఆ గ్రామానికి వెళ్లాడు. అయితే, 300 మంది గ్రామస్తులు సమిష్టిగా, నక్సలైట్ దళాన్ని ఎదుర్కొన్నారు. గోవన్న తన తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, తుపాకీ గుండ్లు ఎవరికీ తగలలేదు. ఎర్రవు బుచ్చయ్య అనే గ్రామస్తుడు గోవన్నపై కలబడి అతని చేతినుంచి తుపాకీని లాగి తీసుకొని ఆ తుపాకీతోనే గోవన్నను కాల్చి చంపివేశాడు. ఇది చూచిన తక్కిన నక్సలైట్లు పలాయనం చిత్తగించారు. ఈ సంఘర్షణ జరిగిన స్థలంనుంచి ఒక తుపాకీని, 13 తూటాలను స్వాధీనం చేసుకొనడం జరిగింది.

నక్సలైట్ల దాడిని విజయవంతంగా త్రిప్పికొట్టిన గ్రామస్తులకు ఖమ్మం జిల్లా కలెక్టరు [illegible] వారికి నగదును, భూమిని పంపిణీ చేస్తారు.

నక్సలైట్లను అణచివేయడంలో ప్రభుత్వానికి తోడ్పడినవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు లక్ష రూపాయలను బహుమతులుగా మంజూరు చేసింది.

హత్యా రహస్యాన్ని ఛేదించిన శునకం!

పిసి, జనవరి 2: శిక్షణపొందిన పోలీసు కుక్కలు హత్యలు, దొంగతనాలు, జరిగినప్పుడు నేరస్తుల ఆచూకీ పట్టియిస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయం. అయితే, ఏ మాత్రం శిక్షణలేని ఒక సాధారణ పెంపుడు కుక్క ఇక్కడికి సమీపంలో కొద్ది రోజుల క్రితం అడవిలో పాతిపెట్టిన శవాన్ని కనిపెట్ట గలిగింది.

బనాపసి దగ్గరలోని ఒక గ్రామంలో ఒక వ్యక్తి హటాత్తుగా అదృశ్యమై పోయిన తన సోదరునికోసం రెండు రోజులుగా గాలించి, తన ప్రయత్నాలు లేవీ ఫలించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

అయితే, ఆ వ్యక్తి అంతటితో ఆగక, తన పెంపుడు కుక్క సాయంతో సోదరుని కోసం గాలించడాన్ని కొనసాగించాడు. ఆ కుక్క ఆ గ్రామం ప్రక్కనే వున్న అడవిలోకి దారితీసి ఒక చోటకు వెళ్లి అక్కడే ఆగిపోయి మొరగ సాగింది.

ఆ వ్యక్తి ఆ ప్రదేశాన్నంతటినీ జాగ్రత్తగా పరిశీలించి, మట్టిలో నుంచి పైకి వస్తున్నట్లుగా కన్పిస్తున్న ఒక గుడ్డ పేలికను కనిపెట్టాడు. అక్కడ త్రవ్వి చూడగా, హత్య చేయబడిన సోదరుని శవం అతనికి కన్పించింది.

సహకార సంఘాలు నిబంధనలలోని 70 వ నియమం
హైకోర్టుచే స్టే ఉత్తరువు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల నిబంధనలలోని 70 వ నిబంధనను అమలు జరుపరాదని హైకోర్టు ఇటీవల తాత్కాలిక స్టేఉత్తర్వు మంజూరు చేసింది.

రాష్ట్రంలోని మొత్తం 181 ప్రాథమిక సహకార భూమితనఖా బ్యాంకులలో కొన్ని తరగతి ఉద్యోగుల సర్వీసులను కేంద్రీకృతం చేయడానికి ఈ 70 వ నియమం అధికారం ఇస్తున్నది. ఇందువలన ఈ బ్యాంకులలో కొందరు క్రింది తరగతుల ఉద్యోగులకు ప్రమోషన్‌కు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

హైదరాబాద్‌లో కావ్యావిష్కరణ

హైదరాబాద్, జనవరి 2: ఇక్కడి ఆంధ్ర సారస్వత పరిషత్తు మొన్న సాయంత్రం జరిపిన ఒక సభలో శ్రీ వానమామలై వరదాచార్యులు రచించిన "విప్రలబ్ధ" అనే గేయకావ్యాన్ని శ్రీ రాజా రెడ్డియార్‌కు అంకిత మిచ్చారు. ఈ సభకు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని అధ్యక్షత వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. జగన్మోహనరెడ్డి సభకు హాజరైనారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు కావ్యాన్ని ఆవిష్కరించారు.

అంతకు ముందు శ్రీ దేవులపల్లి రామానుజరావు పరిషత్తు పక్షాన స్వాగతం చెప్పారు.

డాక్టర్ పి. దుర్గయ్య డాక్టర్ దివాకర్ల వెంకటావధాని ప్రసంగించారు.

29—12—70 సాయంత్రము ఉయ్యూరులో ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో శ్రీశ్రీశ్రీ స్వామి కేశవయ్యజీ భక్తులకు సందేశమిస్తున్న దృశ్యం

తాండూరువద్ద సిమెంటు ఫ్యాక్టరీ స్థాపించే అవకాశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 2: ఢిల్లీకి సమీపంలోని మెహరౌళి వద్ద ఒక సిమెంటు ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

ఈ ఫ్యాక్టరీపై ప్రభుత్వ రంగంలోని భారత సిమెంటు సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఈ ఫ్యాక్టరీ నిర్మించడానికి రు. 56 లక్షలు వ్యయం కాగలదని అంచనా వేశారు. ఇది సంవత్సరానికి 50 వేల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేయగలదు.

దేశంలో మరి మూడు సిమెంటు ఫ్యాక్టరీలు స్థాపించే అవకాశాలపై కూడా సిమెంటు సంస్థ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఇవి ఒక్కొక్కటి సంవత్సరానికి రెండు లక్షల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేయగలవు. వీటిలో రెండు మధ్యప్రదేశ్‌లోను, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని తాండూరులోను నెలకొల్పుతారు.

అజాద్ పరిశోధన సంస్థ ప్రచురణలు
ఉపరాష్ట్రపతిచే మూడు గ్రంథాల ఆవిష్కరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లోని అబుల్ కలాం ఆజాద్ పరిశోధన సంస్థ ప్రచురించిన మూడు గ్రంథాలను ఉపరాష్ట్రపతి శ్రీ జి. ఎస్. పథక్ నిన్న ఆవిష్కరించారు. ఆవిష్కరణ సభకు రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు అధ్యక్షత వహించారు.

కీర్తిశేషులైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కుల మత భేదాలకు అతీతంగా ఉండేవారని, ఆయన కేవలం ఒక దేశానికి కాక, యావత్ప్రపంచానికి చెందినవారని ఉపరాష్ట్రపతి అన్నారు. దేశం లోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల మధ్య సదవగాహన పెంపొందించి, జాతీయ సమైక్యత సాధించడానికి, ప్రపంచంలోని వివిధ దేశాలమధ్య సన్నిహిత సంబంధాలు పెంపొందించడానికి ఆయన కృషి చేశారని ఉపరాష్ట్రపతి అన్నారు.

కళాశాల విద్యార్థులకు ఉర్దూలో పాఠ్యగ్రంథాల ప్రచురణ ప్రారంభించాలని అజాద్ పరిశోధన సంస్థ నిశ్చయించినందుకు శ్రీ పథక్ హర్షం వెల్లడించారు. ఈసంస్థ ఉర్దూలో ప్రచురించే "విజ్ఞాన సర్వస్వం" పరిశోధకులకు తోడ్పడగలదని ఆయన అన్నారు.

కేంద్ర సహకార భూమి తనఖాబ్యాంకు నూతన కార్యవర్గం
అధ్యక్షునిగా శ్రీ చంద్రశేఖరరెడ్డి ఎన్నిక

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ భూమి తనఖాబ్యాంకు అధ్యక్షునిగా చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ్యుడు శ్రీ జి.వి. చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ కాసు వెంగళరెడ్డిస్థానే శ్రీ చంద్రశేఖరరెడ్డి ఎన్నికయినారు. పరిగి పంచాయితీ సమితి అధ్యక్షుడు శ్రీ కె. జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధ్యక్షునిగా ఎన్నికయినారు.

ఈ క్రిందివారు డైరెక్టర్లుగా ఎన్నికోబడ్డారు.

శ్రీయుతులు వి. సన్యాసినాయుడు, బి. రాజశేఖరరావు, ఎం. సీతారామదాసు, వి. జగ్గరాజు, పి. కోటేశ్వరరావు, వి. సీతారామయ్య, డి. పోలిరెడ్డి, పి. వెంకటస్వామిరెడ్డి, టి. చంద్రశేఖరరెడ్డి, కె. రామారెడ్డి, బి. చింతరెడ్డి, ఎస్. జైపాల్‌రెడ్డి, రఘోత్తమరెడ్డి, జి. మధుసూదనరెడ్డి, ఎం. లక్ష్మారెడ్డి, ఎస్. రామగోపాల్‌రెడ్డి, ఎం. మల్లయ్య, కె. జగన్మోహనరావు, కె. చెన్నయ్య.

అస్సాంలో మూడు కొత్త రేడియోకేంద్రాలు

షిల్లాంగ్, డిసెంబరు 31: అస్సాం, మేఘాలయ, నాగభూమి, నేఫా, మణిపూర్, త్రిపురలుగల ఉత్తర భారతావని ప్రాంతంలో ఆలిండియా రేడియో కేంద్రాల విస్తరణ చతుర్థ ప్రణాళికాంతానికి జరుగుతుంది.

కేంద్ర రేడియో, సమాచారశాఖ స్టేట్ మంత్రి శ్రీ ఐ. కె. గుజ్రాల్ గతరాత్రి ఈ విషయం తెలిపారు.

అసెంబ్లీలకు ఎన్నికల తలంపు విరమించండి
పాతకాంగ్రెస్ ముఖ్యమంత్రులకు అధిష్ఠానవర్గం సలహా

న్యూఢిల్లీ, జనవరి 2: లోక్‌సభతోపాటు శాసనసభలకు మధ్యంతర ఎన్నికలు జరిపించాలనే తలంపును విడనాడవలసిందిగా పాతకాంగ్రెస్ అధిష్ఠానవర్గం తమ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించినట్లు అధికారరీత్యా తెలియవచ్చింది.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ హితేంద్ర దేశాయి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు తాను ప్రయత్నించబోవడం లేదని ఇంతకు ముందే ప్రకటించారు.

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ తన మంత్రివర్గ సభ్యులతో సంప్రదించిన పిదప, నేడు ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి యున్నది.

కేవలం ఒక్క లోక్ సభకు మాత్రమే ఎన్నికలు జరిగి, తత్ఫలితంగా 1972 మార్చి నెలాఖరువరకు అసెంబ్లీలు అయోమయ పరిస్థితిని లేక పత్తిడులను ఎదుర్కొనే ప్రమాదాన్ని నివారించాలన్న ఉద్దేశంతోనే శ్రీ హితేంద్రదేశాయి, శ్రీ పాటిల్ ప్రభృతులు రాష్ట్రాలలో కూడా మధ్యంతర ఎన్నికలు జరుపడాన్ని గురించి తీవ్రంగా యోచించారు. అయితే, అసెంబ్లీలు కనుక రద్దు అయినట్లయితే, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడానికి కేంద్రం దాన్ని ఒక అవకాశంగా తీసుకోవచ్చునని, అట్టి పరిస్థితులలో తాము అధికారంలో కొనసాగడానికి వీలుండదుకనుక, పార్టీ ప్రయోజనాలకు ఏవిధంగాకూడాఅదిమంచిది కాదనిఅధిష్ఠానవర్గంముఖ్యమంత్రులను హెచ్చరించింది.

ప్రావిడెంట్ ఫండ్‌లో జమచేసిన డి. ఎ.
ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, జనవరి 2: కొంతకాలం క్రిందట హెచ్చించిన ప్రభుత్వోద్యోగుల డి.ఎ.ను ప్రావిడెంట్ ఫండ్‌లో జమ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విధంగా జమకట్టిన మొత్తాన్ని కొన్ని తరగతుల ఉద్యోగులకు తిరిగి చెల్లించాలని 1970 అక్టోబర్ 17న ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. ఈ ఉత్తరువులను అన్ని తరగతుల ఉద్యోగులకు వర్తింప జేయాలనీ, వారి ప్రావిడెంట్‌ఫండ్‌లో జమకట్టిన మొత్తాలను తిరిగి వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిశ్చయించింది.

భూగర్భ శాస్త్రంలో విశేషకృషిచేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు

హైదరాబాద్, జనవరి 2: భూగర్భ శాస్త్రంలో విశేషమైన కృషిచేసినందుకు జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుప్రియారాయ్‌కు, టాటా పరిశోధనాసంస్థకు చెందిన డాక్టర్ సి. రాధాకృష్ణమూర్తికి కృష్ణన్ పతకాన్ని బహూకరించారు.

భారతీయ జియోఫిజికల్ యూనియన్ అష్టమ వార్షికోత్సవ సమావేశంలో ఈ పతకాలు బహూకరణ జరిగింది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఢిల్లీకి వెళ్లి వున్నందున, ఆయన బదులుగా డాక్టర్ ఎస్. భగవంతం ఈ పతకాలను వీరిద్దరికి బహూకరించారు.

అంతకుముందు యూనియన్ కార్యదర్శి శ్రీ ఆర్. ఎస్. బాలకృష్ణ మాట్లాడుతూ, 1970—71 సంవత్సరానికి యూనియన్ అధ్యక్ష పదవికి శ్రీ ఎమ్. కె. పణిక్కర్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ శ్రీ అవధేంద్రరాయ్, ప్రొఫెసర్ దేవేంద్రలాల్ ఎన్నికైనారని ప్రకటించారు.

క్రొత్త కార్యవర్గంలో తాను, డాక్టర్ హరినారాయణ్, శ్రీ జి. వర్గీస్, ప్రొఫెసర్ వి.వి. సుబ్రహ్మణ్యం (ఆంధ్ర యూనివర్సిటీ), శ్రీ ఎస్. ఎస్. సేన్‌గుప్తా, శ్రీ శంకరనారాయణ్, డాక్టర్ ఫక్రుద్దీన్‌అలీ అహమ్మద్ (అలీఘర్ యూనివర్సిటీ)లు వున్నట్లు ఆయన ప్రకటించారు.

డాక్టర్ కె. ఆర్. రామనాథన్, డాక్టర్ హరినారాయణ్‌లు ప్రసంగించారు. డాక్టర్ బాలకృష్ణ నివేదిక సమర్పించారు. డాక్టర్ భగవంతం జియోఫిజికల్ గ్రంథాన్ని ఆవిష్కరించారు.

డాక్టర్ కె. ఆర్. రామనాథన్, డాక్టర్ సారాభాయ్ శుభాకాంక్ష సందేశాన్ని చదివి వినిపించారు.

రష్యా నాయకత్రయంలో బ్రెజ్నేవ్ పైచేయి

మాస్కో, జనవరి 2: సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అధినేత శ్రీ లియోనిడ్ బ్రెజ్నేవ్, రష్యా సమిష్టి నాయకత్వంలోని తన సహచరులందర్ని, త్రోసిరాజని వారిపై తన ఆధిక్యతను నిరూపించుకొనడంలో మరొక ముందడుగు సాధించినట్లు స్పష్టమైన సూచనలు నిన్న కనిపించాయి.

సాంప్రదాయానుసారం ప్రతి యేటా దేశ ప్రజలకు అందజేసే నూతన సంవత్సర శుభాకాంక్షలు కేవలం ఈ యేడాది ఒక్క బ్రెజ్నేవ్ పేరిటనే వెలువడడం ఈ సందర్భంలో ప్రత్యేకించి గమనించదగ్గ విశేషం. 1964 లో శ్రీ కృశ్చేవ్‌ను ప్రధాని పదవి నుంచి, పార్టీ నాయకత్వం నుంచి తొలగించిన తర్వాత ఈవిధంగా జరగడం ఇదే తొలిసారి.

కృశ్చేవ్ పతనానంతరం, గడచిన ఆరు వార్షికాలోను, సోవియట్ నాయకత్రయం శ్రీ బ్రెజ్నేవ్, ప్రధాని శ్రీ కోసిగిన్, అధ్యక్షుడు శ్రీ నికోలై పోడ్‌గోర్నీ—ముగ్గురి పేరిట ఉమ్మడి సందేశాన్ని వినడానికి ప్రజలు అలవాటు పడ్డారు. కాని, ఈ యేడాది అలా జరుగలేదు.

మామూలు పరిస్థితులలో అయితే ఈ మార్పుకు పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చు, కాని, వచ్చే మార్చి నెలలోనే, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 24 వ మహాసభలు జరుగుతున్న సన్నాహాల దృష్ట్యా దీనికి ఎంతో ప్రాధాన్యం ఉన్నట్లు భావించ బడుతున్నది.

"1971 లో, కమ్యూనిస్టు సమాజ నిర్మాణంలో అత్యంత ప్రధానమైన ఘట్టాలు ఎదురు కాబోతున్నవి" అని శ్రీ బ్రెజ్నేవ్ తన సందేశంలో సోవియట్ ప్రజలకు వాగ్దానం చేశారు.

డిప్యూటీ కలెక్టర్ పదవులకు ప్రమోషన్ నియమాలు
రాజ్యాంగ సమ్మతమని హైకోర్టు డివిజన్ బెంచితీర్పు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2: డిప్యూటీ కలెక్టర్ పదవులలో నియామకానికై తాశిల్దార్లకు, సెక్రటేరియట్, రెవిన్యూ బోర్డులలోని సెక్షన్ ఆఫీసర్లకు మధ్య 8:1 నిష్పత్తిని అనుసరించటం రాజ్యాంగ సమ్మతమేనని హైకోర్టు డివిజన్ బెంచి మొన్న తీర్పు చెప్పింది.

తాశిల్దార్లకు, తమకు ఇటువంటి వ్యత్యాసం చూపటం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ రెవిన్యూ బోర్డులోని కొందరు సెక్షన్ ఆఫీసర్లు రిట్‌పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్‌ను హైకోర్టు ఆమోదించింది. అయితే ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచికి అప్పీలు చేసింది. ఈ అప్పీలును డివిజన్ బెంచి ఆమోదించింది.

తాశిల్దార్లు, రెవిన్యూ బోర్డు ఉద్యోగులు వేర్వేరు తరగతులకు చెందిన ఉద్యోగులని, తాశిల్దార్లకు ప్రమోషన్‌లకు ఒకే అవకాశం వుండగా, రెవిన్యూ బోర్డు ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలున్నాయని, అందువలన డిప్యూటీ కలెక్టరు పదవులకు ప్రమోషన్ విషయంలో ఈ రెండు తరగతుల మధ్య వ్యత్యాసం చూపటం రాజ్యాంగ విరుద్ధం కాదని డివిజన్ బెంచి తీర్పు చెప్పింది.

హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ 'లేఅవుట్' నిబంధనలు
హైకోర్టు తీర్పు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 585 ననుసరించి ప్రభుత్వం రూపొందించిన "లే అవుట్" నిబంధనలలో 14, 16, 17, 18, 19 నిబంధనలు చెల్లనేరవని హైకోర్టు మొన్న తీర్పు చెప్పింది.

పశ్చిమ గోదావరిజిల్లాలో హార్లిక్స్ ఫ్యాక్టరీకి కేంద్రం లైసెన్సు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 2: పశ్చిమ గోదావరి జిల్లా హార్లిక్స్ ఫ్యాక్టరీ స్థాపనకై హార్లిక్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నిన్న ఉదయం ఢిల్లీ నుంచి యిక్కడకు తిరిగి వచ్చిన వెంటనే పత్రికల వారికి వెల్లడించారు.

హైదరాబాద్‌లో తాళపత్ర చిత్రాల ప్రదర్శన

హైదరాబాద్, జనవరి 2: సాలార్‌జంగ్ మ్యూజియంలో నేడు భారతీయ ప్రాచీన తాళపత్ర గ్రంథాలలోని చిత్రాల ప్రదర్శనకు కేంద్ర విద్యాశాఖ స్టేట్ మంత్రి శ్రీ భక్త దర్శన్ ప్రారంభోత్సవం జరిపారు.

ప్రాచీనమైన భారతీయ చిత్రాలు తాళపత్రాల ప్రాతప్రతుల రూపంలో వున్నవి.

14 వ శతాబ్దానికి చెందిన అట్టి పత్రాన్ని ప్రదర్శించారు. ఈ మినియేచర్ చిత్రాలు మొత్తం 33 సంపాదించారు. ఇవి 14, 19 శతాబ్దాల మధ్య కాలానికి చెందినట్టివి. వాటి విలువ రు. 20 వేలు. మ్యూజియం డైరెక్టర్ శ్రీ సత్యప్రకాశ్, ఇతర అధికారులు మంత్రికి మ్యూజియంలోని వివిధ భాగాలు చూపించారు.

ఎన్నికల పవనాలు
లోక్‌సభ సభ్యుల టెలిఫోన్‌లు బంద్

ఢిల్లీ, జనవరి 2: రద్దు చేసిన లోక్‌సభ సభ్యులలో పెక్కురి నివాసాలకు టెలిఫోన్ సౌకర్యాలను తంతితపాలా శాఖ మొన్న రద్దు చేసి టెలిఫోన్ తీగెలను కూడ పీకివేసినట్లు పెక్కురు సభ్యులనుండి మొన్న ఫిర్యాదులు వచ్చినవి.

తిరిగి టెలిఫోన్ సౌకర్యం పునరుద్ధరింపు కొనేందుకు ఆత్రంతో వీరు చేసిన కృషి ఏదీ ఫలించలేదు.

ఇలా, టెలిఫోన్లు కోల్పోయినవారిలో మాజీ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ్, శ్రీ పటౌడియా, ధరాంగధర మాజీ సంస్థానాధిపతి ముఖ్యులుగావారున్నారు.

లోక్‌సభ రద్దు అయిన తర్వాత లోక్‌సభ సచివాలయం సభ్యులకు అంద జేసిన సర్క్యులర్‌లో "సభ రద్దు అయిన నాటినుంచి, సభ్యులకు ఢిల్లీలోనూ ఇతర ప్రాంతాలలోనూ ఇచ్చిఉన్న టెలిఫోన్ సౌకర్యాలు యథాతథంగా రద్దు కాగలవని, సభ్యులెవరైనా టెలిఫోన్‌స్వంత ఖర్చులపైనే తమకు ఉండాలని కోరుకొనేట్లయితే, తంతితపాలా శాఖతో వారిని సంప్రదించ వచ్చునని" తెలిపారు.

పారిశ్రామికనగరాలలో పోలింగ్
ఒకేరోజున ఏర్పాటుకు శ్రీ సేన్‌వర్మ సుముఖత

న్యూఢిల్లీ, జనవరి 2: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో కాన్పూర్, కలకత్తా వంటి పారిశ్రామిక నగరాలలో పోలింగ్ ఆదివారం వుండేట్లు చూడవలసిందన్న శ్రీ ఎస్.ఎం. బెనర్జీ సూచనను పాటించడానికి యత్నించగలనని ఎన్నికల చీఫ్ కమిషనర్ శ్రీ సేన్‌వర్మ నిన్న ఆయనకు లేఖ వ్రాశారు.

రద్దు అయిన లోక్‌సభలో సభ్యుడు శ్రీ బెనర్జీకి శ్రీ వర్మ సమాధానం వ్రాస్తూ శ్రీ బెనర్జీ సూచన న్యాయంగా వుందని దాన్ని పాటించడానికి ప్రయత్నించగలనని, ఈ విషయాన్ని జనవరి 4 న జరిగే రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల సమావేశంలో చర్చించగలవని తెలిపారు.

ఓటింగ్‌లో క్రొత్తపద్ధతి
చెల్లని ఓట్లసంఖ్య తగ్గించేటందుకై

న్యూఢిల్లీ, జనవరి 2: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఈసారి ఎన్నికల కమిషన్ అనుసరించనున్న క్రొత్త పద్ధతి వల్ల చెల్లని వోట్లు పడే అవకాశం బాగా తగ్గిపోవచ్చునని భావిస్తున్నారు.

ఇటీవల కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఈ క్రొత్త పద్ధతిని ప్రయోగించి చూచారు.

1967 లో 515 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో పోలైన 152,724,611 వోట్లలో 6,830,460 వోట్లు చెల్లకుండా పోయాయి.

జనసంఘం ఎన్నికల ప్రణాళిక

న్యూఢిల్లీ, జనవరి 2: జనసంఘం కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిన్న సమావేశమై, పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించడానికి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

జనవరి 11, 12 తేదీలలో ఇక్కడ సమావేశం కానున్న వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను చర్చించి దానికి తుది రూపు నిస్తుంది.

పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో ఈ క్రింది వారిని సభ్యులుగా నియమించారు. డాక్టర్ భాయ్ మహావీర్, శ్రీ డి. బి. తెంగారి, శ్రీ కె. ఆర్. మల్కానీ.

జనవరి 12 నాటికి జనసంఘంఅభ్యర్థుల జాబితా

న్యూఢిల్లీ, జనవరి 2: పంజాబు, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్, ఢిల్లీ, చండీఘర్ ప్రాంతాలనుంచి 25 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని జనసంఘం పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోని 7 లోక్‌సభ స్థానాలకు జనసంఘం ఈసారి పోటీ చేస్తుంది.

జనవరి 12 నాటికి ఇతర రాష్ట్రాలలో పోటీ చేయనున్న జనసంఘం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. పార్టీ కార్యదర్శి శ్రీ భండారీ విలేఖరులతో మాట్లాడుతూ, ఎన్నికలలో జనసంఘం విజయావకాశాలు హెచ్చుగా వున్నవని అన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపై త్వరగా నిర్ణయం
శ్రీ సాదిక్ అలీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 2: కాంగ్రెసు ఎన్నికల చిహ్నం కేసులో తీర్పును సాధ్యమైనంత త్వరలో ప్రకటించవలసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎ. ఐ. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ నిన్న ఎన్నికల చీఫ్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

పార్టీ న్యాయవాది శ్రీ కె. సి. శర్మ కమిషనర్‌కు అందచేసిన ఒక దరఖాస్తులో శ్రీ సాదిక్ అలీ ఈ కేసుపై నిర్ణయం గురించి అనేక రకాల వదంతులు వినవస్తున్నవని, పత్రికలు ప్రజలుకూడా అనవసరపు వూహాగానాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

కాల్గేట్ డెంటల్ క్రీమ్‌తో నోటి దుర్వాసనను ఆపండి... రోజంతా దంతక్షయాన్ని నివారించండి!



DCG.4171

"ద్రాక్షాసవ తీసుకుంటున్నారా?" "కాదు ద్రాక్షోవిన్... నా ఆరోగ్యకరమైన పానీయము. నన్ను ఆరోగ్య స్థితిలో ఉంచుతుంది!"

ద్రాక్షోవిన్ స్పెషల్ ద్రాక్షాసవకి మరో రూపం మాత్రమేకాదు. అశ్వగంధ, సరస్వతి మూలికలతో మరింత శక్తివంతమైనదిగా చేయబడినది. అశ్వగంధ శక్త్యుత్సాహాలను పునరుజ్జీవితము చేస్తుంది. ఇది బలవర్ధకము. సరస్వతి మీ బలహీనతలను, తొలగించి మిమ్ములను సుఖముగా నిద్రపోయేటట్లు చేస్తుంది. ద్రాక్షోవిన్ స్పెషల్‌ను నియమానుసారంగా తీసుకోండి. ఇది మీ యావత్తు శరీరమును బలపరచి మలవిసర్జనాదులను నియమబద్ధము చేస్తుంది. మీరు బాగా తినగలుగుతారు. తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలుగుతారు. సుఖ నిద్రపోగలుగుతారు. మీరు దలాసాగా ఉండటం స్వచ్ఛంగా, జీవనోత్సాహితులుగా ఉండగలరు. రుచికరమైన ద్రాక్షోవిన్ స్పెషల్‌ను నియమానుసారముగా తీసుకొనండి. మీ జీర్ణశక్తిని సరిగా ఉంచుకోండి. మహోత్సాహకారిమైన ఆరోగ్యాన్ని సుఖవించండి.

ధూతపాపేశ్వర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
పన్‌వెల్, మహారాష్ట్ర.

PRATIBHA 70 14-TEL

బ్రాంచిలు:
సుల్తాన్ బజార్, హైదరాబాద్. — కందులవారి వీధి, విజయవాడ-1.

సముద్రంలో శబ్ద విస్తరణ యంత్రాల ప్రాధాన్యం

డాక్టర్ భగవంతం వివరణ

విశాఖపట్నం, జనవరి 2: నౌకా నౌకకు సంబంధించి "సముద్రంలో శబ్ద విస్తరణ" "(అండర్ వాటర్ ఎకౌస్టిక్సు)" యంత్రాంగం పరిశోధనలకు ఎంతో ప్రాధాన్యం కలదని 'విద్యుత్ శబ్ద విస్తరణ శాస్త్ర' విషయంపై జరిగిన గోష్ఠిని ప్రారంభిస్తూ, డాక్టర్ ఎస్. భగవంతం వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక విజ్ఞానశాఖ శాస్త్ర శాఖ అధ్వర్యాన జరిగిన ఈ గోష్ఠిని యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ ఏర్పాటు చేసింది. దేశం నలుమూలల నుండి 40 మంది శాస్త్రవేత్తలు హాజరు అయినారు. పట్టణాలలో విపరీతంగా పెరిగిపోతున్న జనాభా ధ్వన్యావరణ పరిసరాలను అనుగుణంగా శబ్ద విస్తరణ పర్యాల్లకు తగిన ప్రాధాన్యత కలదని ఆయన అన్నారు.

సంగీత వాద్యాల ధ్వని ప్రసారం విషయంలో డాక్టర్ సి. వి. రామన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 30 సంవత్సరాల క్రిందట అల్ట్రా సోనిక్సుపై చేసిన కృషిని డాక్టర్ భగవంతం ప్రశంసించారు.

ఆచార్య బి. రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఆచార్య టి.హెచ్. కృష్ణమూర్తి ప్రసంగించారు.

తర్వాత శాస్త్రవేత్తలు డాక్టర్ భగవంతం అధ్యక్షతను సమావేశమై భారత ఎకౌస్టికల్ సొసైటీని స్థాపించుకున్నారు. అడ్‌హాక్ కమిటీ కన్వీనరు డాక్టర్ ఎస్. భగవంతం, ఆచార్య బి. రామచంద్రరావు, ఆచార్య బి.ఎస్. రామకృష్ణ, డాక్టర్ ఎస్. పాంచోలి, డాక్టర్ ఎస్. సి. శ్రీవాత్సవ, డాక్టర్ ఎస్. బాలకృష్ణ, ఆచార్య రాయిన్ అహ్మద్, డాక్టర్ ఎస్. శ్రీనివాసన్ సభ్యులు.

శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వర్ధంతిసభ

పెద్దాపురం, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ మాజీ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 10 వ వర్ధంతి డిసెంబర్ 29 న పెద్దాపురం సమితిలోని సీతానగరంలో జరుపబడింది. బి. డి. ఒ. శ్రీ సి. వెంకటరావు సభకు అధ్యక్షత వహించి, తెలుగు సాహిత్యానికి శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి చేసిన సేవలను ప్రస్తావించి, జోహార్లు అర్పించారు. శ్రీ సిద్దాని నాగభూషణం శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రికి జోహార్లు అర్పిస్తూ ప్రాచీన — అధునాతన సాహిత్యాలకు ఆయన వారధివంటివారని అన్నారు. కుమారి ఒంటిమిట్ట మనోరమకూడా మాట్లాడారు. శ్రీ జలాసన లక్ష్మీపతిరాజా స్వాగతం చెప్పారు. శ్రీ ఎం. నారాయణమూర్తి వందన సమర్పణ చేశారు. (మ. వి.)

తౌయ్యాన్
యౌవన శోభతో బల్లి పిగిలిగి జీవితము ననుభవించుటకు ఒక నెలకు సరిపోవు మాత్రలు రు. 13—50 తపాలా ఖర్చులు ప్రత్యేకము.
తౌయ్యాన్ లేబరేటరీస్
334, తంబుచెట్టివీధి,
మద్రాసు —1.

WANTED HOME AGENTS

శాలువలు, చీరలు, సూట్ లెంగ్త్సు, రెడీమేడ్ దుస్తులు ఏజెన్సీ రాకు నెలకు రు 750/ పైన లేదా మంచి కమిషన్ పైన ఆర్డర్లు బుక్ చెయ్యండి. అనుభవం కలవారికి, నిరుద్యోగులకు కడపటిసుహదవకాశము. ఉచితంగా పంపే శాంపిల్సుకు, షరతులకు వ్రాయండి.
HIND AGENCIES (10)
Kolhapur Road, Delhi-7.

ROJA
రోజా
వక్కపొడి & పుగాకు
తయారుచేయువారు:
ఎస్. వి. కె. ఎం. & సన్స్, దిండిగల్-1. తమిళనాడు

అప్పుడు
ఇప్పుడు
ఎల్లప్పుడు
ఎల్.జి మిశ్రమ ఇంగువ
ఆహారం రుచికి సాటిలేనిదని పేరుపొందినది.
లాల్జీ గోధూ అండ్ కో.
షౌకార్ పేట, మద్రాసు-1.
RAB

ఎటిచెట్ల దిబ్బలంక భూముల సాగుకు నీటి పథకం

త్వరలో మంజూరుకాగలదని శ్రీ పురుషోత్తంరెడ్డి వెల్లడి

[illegible], జనవరి 2: దివి తాలూకా ఎటిచెట్లదిబ్బ లంకలోని రెండువేల ఎకరాల భూమికి నీరు సరఫరా చేసేందుకు కృష్ణలో నుండి నీటిని లిఫ్ట్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక పథకాన్ని మంజూరు చేయగలదని రాష్ట్ర చిన్న నీటి పారుదలశాఖ మంత్రి శ్రీ ఎ. పురుషోత్తంరెడ్డి డిసెంబర్ 29 న జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ చెప్పారు. అవనిగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ మండలి వెంకటకృష్ణారావు సభకు అధ్యక్షత వహించారు. ఈ ప్రాంతంలోని రైతులు పంపుసెట్ల ద్వారా వ్యవసాయం చేసుకొంటున్నారని, సత్వరమే ఆ పథకాన్ని మంజూరు చేయించాలని మంత్రి శ్రీ పురుషోత్తం రెడ్డిని కోరారు. సర్పంచ్ శ్రీనాయుడు కోటయ్య మంత్రికి స్వాగతం చెప్పారు. తరువాత మంత్రి శ్రీ పురుషోత్తంరెడ్డి ఎదురుమొండి పంపింగ్ స్కీము క్రింద నిర్మిస్తున్న రిజర్వాయర్ పథకాన్ని తనిఖీ చేశారు. తరువాత ఆయన దివి తాలూకా వెంకటాపురం గ్రామంలో వీధి విద్యుత్ దీపాలకు ప్రారంభోత్సవం చేశారు.

గొల్లప్రోలు మహిళా మండలి వార్షికోత్సవం

కాకినాడ, జనవరి 2: పిఠాపురం పంచాయతీ సమితికి చెందిన గొల్లప్రోలులోని సత్యవతీదేవి మహిళామండలి 10 వ వార్షికోత్సవం శ్రీమతి లక్ష్మీ మాలకొండయ్య ప్రారంభించారు. బలవర్ధక ఆహారసంస్థ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీమతి శకుంతలా లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. మండలి అధ్యక్షురాలు శ్రీమతి కొప్పరపు ప్రభావతి స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీమతి కొప్పరపు ఎల్లి నివేదిక చదివారు. వైజ్ఞానిక ప్రదర్శనలు జరిగాయి. (మ. వి.)

భీమవరం కళాశాల విద్యార్థుల సమ్మె సాగింపు

భీమవరం, జనవరి 2: భీమవరం డి. ఎన్. ఆర్. కళాశాల, కస్తూరిబా గాంధి జూనియర్ మహిళా కళాశాల విద్యార్థుల సమ్మె డిసెంబర్31కూడాకొనసాగింది. ఇంటర్మీడియేట్ కోర్సుకు ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్యక్రమం చాలా ఎక్కువగా వున్నదని నిరసన తెలుపుతూ గత 9 రోజులుగా ఈ విద్యార్థులు సమ్మె చేస్తున్నారు. మహిళా కళాశాల విద్యార్థినులు అర్ధసంవత్సరం పరీక్షలకు హాజరు కాలేదు. మహిళా కళాశాలను జనవరి 18 వరకూ మూసివేశారు. (మ. వి)

'జటాయువు'

మద్రాసు, డిసెంబర్ 31: హాయిహాయిగా నడిపే కారవిల్లి విమానాల్లోనే నేడు మద్రాసు ఢిల్లీల మధ్య కొత్తగా కొనుగోలుచేసిన బోయింగ్737 విమానం 'జటాయువు'ను ఇండియన్ ఎయిర్ లైన్సు నడిపింది

ఈ విమానం 105 మంది ప్రయాణికులతో ఢిల్లీనుండి ఇక్కడకు వచ్చింది.

తిరిగి ఇక్కడనుండి అది ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది.

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి కూడా ఈ విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీ నుండి మద్రాసు వరకు ఈ విమానంలో ప్రయాణం చాలాహాయిగాసాగిందని, గరిష్ట ఔన్నత్యం 35000 అడుగులలో 33000 అడుగుల ఎత్తున ఈ విమానం ప్రయాణం చేసిందని విమానం కమాండర్ శ్రీ జి. ఎస్. ధిల్లాన్ చెప్పారు.

నిర్దిష్ట కాలవ్యవధికి ముందే 'జటాయువు' ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది.

నిడమానూరులోని కేంద్ర ప్రభుత్వ ధాన్య గిడంగుల దగ్గర, రైతులనుండి కొన్న ధాన్యాన్ని లారీలనుండి దింపుతున్న దృశ్యం

విశాఖ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాగ్యుద్ధం

విశాఖపట్నం, జనవరి 2 : విశాఖపట్నం పురపాలకసంఘం సమావేశంలో మొన్న సాయంత్రము చైర్మన్ శ్రీ జి. వి. రమణ కొందరు ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. సభ తర్వాత వాయిదా పడింది. చర్చనీయాంశాలను తీసుకోకుండానే సమావేశం వాయిదాపడింది.

పోర్టు అధికారుల నుండి పన్నుల వసూళ్లు

అధికార మున్సిపల్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పింగళరావు సూర్యారావు విశాఖ పోర్టు అధికారులనుండి పన్నుల బకాయిలను వసూలు చేయడానికి తీసుకున్న చర్యలను గూర్చి ప్రశ్నించారు. మున్సిపల్ కార్యదర్శి శ్రీ ఎం. ఎ. జబ్బార్ సమాధానం చెప్తూ బకాయిల వసూళ్లకు చర్యలు అమలు జరడానికి వీలుగా అనుమతిని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంపై కేంద్రానికి వ్రాసినట్లుగా తెలియ జేసిందని అన్నారు. తర్వాత పలువురు ప్రతిపక్ష సభ్యులు అనేక ప్రశ్నలు రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, కంచకాలు, ఆరోగ్య పరిస్థితులపై ప్రశ్నలు వేశారు.

నిబంధనలను అనుసరించి ప్రశ్నలకు అవకాశం లేకపోయినా తాను అనుమతిస్తున్నానని చైర్మన్ అన్నారు. అవసరమైన చోట్ల పనులు అమలు జరుగుతున్నాయని, తాను చైర్మన్ అయిన తర్వాత కొత్త రోడ్లు చాలా వేశారని ఆయన చెప్పారు.

శ్రీయుతులు సిహెచ్. శశిభూషణరావు డాక్టర్ ఎం. ఆర్. దీన్, బి. సన్యాసిరాజు, నక్కా అప్పారావు, ఎస్. పైడితల్లినాయుడు, ఎం. ఎస్. శాస్త్రి, ఎస్. ఎస్. ఎన్. రెడ్డి ప్రభృతులు చర్చలలో పాల్గొన్నారు.

వ్యవహారిక భాషకు ప్రోత్సాహం కోరుతూ 'శ్రీ పురిపండా' తీర్మానాలు

విశాఖపట్నం, జనవరి 2: వ్యవహారిక భాషకు అన్ని స్థాయిలలోనూ ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతూ శ్రీ పురిపండా అప్పలస్వామి ప్రవేశపెట్టే రెండు తీర్మానాలపై 1971 జనవరి 11 వ తేదీన ఇక్కడ సమావేశమయే ఆంధ్ర విశ్వవిద్యాలయ అకడమిక్ కౌన్సిల్ చర్చిస్తుంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి "డాక్టరేట్" కోసం పంపే "థీసిస్" ను వ్యవహారిక భాషలో వ్రాయడానికి అనుమతించాలని ఒక తీర్మానంలో ఆయన కోరుతున్నారు.

హిందుస్థాను షిప్‌యార్డులో లాంచి నిర్మాణం

విశాఖపట్నం, జనవరి 2 : హిందుస్థాన్ షిప్‌యార్డులో నిర్మించిన మోటార్ లాంచిని దాని యజమానులకు డిసెంబర 31 న అప్పగించారు. ఈ లాంచిలో 50 మంది ప్రయాణం చేయవచ్చును. మన దేశంలో పూర్తిగా లభించే యంత్రాలతో ఈ లాంచిని ఇక్కడే డిజైన్‌చేసి నిర్మించార.

శ్రీ వెంకటనరసింహం, శ్రీమతి కామాక్షమ్మ మృతులకు మున్సిపల్ కౌన్సిల్ సంతాపం

రాజమండ్రి, జనవరి 2: రాజమండ్రి మున్సిపల్టీ మాజీ చైర్మన్ శ్రీ నిడమర్తి వెంకటనరసింహం, మాజీ కౌన్సిలర్ శ్రీమతి బత్తుల కామాక్షమ్మ మృతులకు సంతాపం తెలియచేస్తూ డిసెంబర్ 30 న యిక్కడ మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు అధ్యక్షతన రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిపి, సంతాప తీర్మానాలు చేసింది. శ్రీయుతులు వనం నాగేశ్వరరావు, నార శ్రీరాములు, వాక అప్పలస్వామి, డాక్టర్ ఎ బి. నాగేశ్వరరావు, కొత్త సూర్యనారాయణ, ఎం. వి. శాస్త్రి, షేక్ అబ్దుల్లా ప్రభృతులు శ్రీ వెంకట నరసింహం, శ్రీమతి కామాక్షమ్మలు చేసిన సేవలను గురించి ప్రశంసించారు. (మ. వి.)

కొవ్వూరులో సబ్‌కోర్టుకై విజ్ఞప్తి

కొవ్వూరు, జనవరి 2: కొవ్వూరులో సబ్ కోర్టును నెలకొల్ప వలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైకోర్టును కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

నాటకాల సంస్థలకు సమాచార మంత్రి సలహా

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ దుర్గా నాట్య కళా మండలి 24వ వార్షికోత్సవాలకు ఇటీవల అధ్యక్షతవహించిన రాష్ట్ర సమాచారమంత్రి శ్రీ వి. వాసుదేవరావు మాట్లాడుతూ, ప్రతి సందర్భంలోనూ కొత్త నాటకాన్ని ప్రదర్శించే అలవాటును ఖండించారు.

నాట్య మండలులు ఒక నాటకాన్ని ఎన్నుకొని దానిని ప్రదర్శించడంలో పూర్తి నైపుణ్యాన్ని సంపాదించాలని, చాలా రోజుల వరకు దానిని పరిపూర్ణ స్థితికి వచ్చిన నాటకంలా ప్రదర్శించాలని, అమెరికా, లండన్‌లలో ఇదే విధంగా అసలు లోపాలు లేని ఒక మంచి నాటకాన్ని వారాల తరబడి ప్రదర్శిస్తూ వుంటారని మంత్రి అన్నారు. తొలుత వార్షికోత్సవాల సూచనగా 24 క్రొవ్వొత్తి దీపాలు వెలిగించారు.

మండలి అధ్యక్షుడు శ్రీ సి. కమలాకరరావు స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీ ఎ.వి. సబ్బారావు నివేదిక సమర్పించారు. శ్రీ కె. రఘు రామయ్య (రంగస్థల నటుడు) సావనీర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ చిల్లరభావనారాయణ రచించిన 'గుడి గంటలు' నాటకాన్ని ప్రదర్శించారు.

వేటపాలెంలో ఓపెన్ ఎయిర్ థియేటర్

చీరాల, జనవరి 2: ఇక్కడకు దగ్గర్లోగల వేటపాలెంలో గాంధి స్మారక ఓపెన్ ఎయిర్ థియేటర్‌కు ఒంగోలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ డి. వి. రమణారెడ్డి ఇటీవల ప్రారంభోత్సవం చేశారు.

తర్వాత జరిగిన సభకు శ్రీ రమణారెడ్డి అధ్యక్షత వహించారు. గుంటూరు జిల్లాపరిషత్తు చైర్మన్ శ్రీ ఎం. నాగేశ్వరరావు ఈ సందర్భంలో వేటపాలెం సమితి ప్రచురించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు. సమితి అధ్యక్షుడు శ్రీ రొండా రామస్వామిరెడ్డి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. శ్రీ బండ్ల సుబ్రహ్మణ్యంకు సన్మానం జరిగింది. శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు, శ్రీ యు. ఉపేంద్ర గుప్త ప్రసంగించారు.

• • •

శాసనమండలికి ఎన్నిక అయిన శ్రీ వి. నాగేశ్వరరావును అభినందిస్తూ ఇటీవల జరిగిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. (మ. వి.)

గారలా స్టేట్ బ్యాంకు సబ్ ఆఫీసు ప్రారంభం

శ్రీకాకుళం, జనవరి 2: శ్రీకాకుళం జిల్లా గారలో డిసెంబర్ 28న జిల్లా మున్సిఫ్ శ్రీ భగీరథరావు, స్టేట్‌బ్యాంకుఆఫ్ ఇండియా సబ్ ఆఫీసుకు ప్రారంభోత్సవం చేశారు. సభకు శ్రీ టి. సత్యనారాయణ (ఎం. ఎల్. ఎ) అధ్యక్షత వహించారు. శ్రీకాకుళం స్టేట్ బ్యాంకు ఏజంటు శ్రీవి. సత్యనారాయణ స్టేట్ బ్యాంకు సేవలను వివరించారు. శ్రీ పంజీవరావు కూడా మాట్లాడారు.

తెర్లాంలో

బొబ్బిలి తాలూకా తెర్లాంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సబ్ ఆఫీసుకు బాడంగి సమితి అధ్యక్షుడు శ్రీ వి. జగన్నాథ నాయుడు ప్రారంభోత్సవం చేశారు, సభకు శ్రీ ఎస్. కుర్పసింధు అధ్యక్షత వహించారు. పాతపట్నంలో టెక్కలి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఆర్. కోదండ రామరెడ్డి స్టేట్ బ్యాంకుశాఖకు ప్రారంభోత్సవం చేశారు. (మ. వి.)

మృతి

పెద్దాపురం, జనవరి 2: పెద్దాపురములో ప్రముఖ వస్త్ర వ్యాపారులు శ్రీ తాడికొండ కృష్ణమూర్తి (70) డిసెంబరు 24వ తేదీన యిక్కడ స్వగృహంలో మృతిచెందారు. వీరికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీ కృష్ణమూర్తి మృతికి సంతాపసూచకంగా డిసెంబరు 25న పట్టణంలోని అన్ని బట్టల కొట్లు మూసివేయబడ్డాయి. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. (మ.వి.)

గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా

లయన్సుక్లబ్ చేపట్టాలని డా॥ కె.ఎల్. రావు సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 2 : భగవంతుని తర్వాత మనసు అత్యంత ప్రధాన మైనది సమాజము కనుక, సమాజ శ్రేయస్సుకోసం పాటు పడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమై యున్నదని కేంద్ర జల విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నేటి సాయంత్రం ఇక్కడ లయన్సు క్లబ్ సమావేశంలో పేర్కొన్నారు.

ప్రజలకు నేడు కావలసింది రాజకీయ సిద్ధాంతాలు కావనీ, సమాజం అభ్యున్నతిని పాటుపడే ప్రభుత్వ మని డాక్టర్ రావు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి రానున్న అయిదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రజల అనుమతి తీసుకోవడానికి ఎన్నికలు తోడ్పడతా యన్నారు.

భారతదేశంలో విద్యుచ్ఛక్తి సరఫరా లేనటువంటి గ్రామాలు సుమారు 5,70,000 ఉన్నవని, అందులో లక్ష గ్రామాలకు మనం విద్యుచ్ఛక్తి సరఫరా అందజేయగలమని డాక్టర్ రావు తెలిపారు. విద్యుచ్ఛక్తి సమృద్ధిగా లభిస్తేనే తప్ప దేశం ప్రగతిని సాధించ లేదనీ, సౌభాగ్యవంతం కాలేదని, ఆయన నొక్కి వక్కాణించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తిలో అన్ని రాష్ట్రాలకంటే వెనుకబడినదని తెలియజేస్తూ, ఇప్పటినుంచి క్రొత్త ప్రాజెక్టులను చేబడితే అవి అయిదు సంవత్సరాలకు తయారవగల వన్నారు.

భారతదేశంలో తలసరి ఆదాయం రు. 83 లు అయి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అది రు. 40 మాత్రమే ఉన్నదని, అమెరికాలో 800 ఉన్నదని, ఆయన చెప్పారు. 1980 నాటికి అమెరికాలో తలసరి ఆదాయం 1400 లకు పెరుగగలదనీ, భారతదేశంలో అది రు. 250 లకు పెరుగగలదని ఆయన అన్నారు. లయన్స్‌క్లబ్ వంటి సంస్థలు విద్యుచ్ఛక్తి సరఫరా లేని గ్రామాని, ఎన్నుకుని దానికి విద్యుత్ సరఫరా అందజేయడానికి కృషి చేయాలని ఆయనసూచించారు. విజయవాడ ప్రజలకు మాటువంటి వినోదం లేకపోతున్నందుకు విచారపడుతూ, హాంకాంగ్‌లో వలే ఇక్కడ కూడా ఫ్లోటింగ్ రెస్టారెంట్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రజల వినోద వికాశాలకోసం కనీస జీవన సదుపాయాలు కల్పించా లన్నారు.

సమావేశానికి శ్రీ దో. పలనాధ కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. శ్రీ బి. వి. సూర్యనారాయణమూర్తి డాక్టర్ రావును పరిచయం చేశారు. శ్రీ ధరంచంద్ బినయాకియా డాక్టర్ రావు ప్రసంగానికి సమాధాన మిచ్చారు. కార్యదర్శి శ్రీ వి. ఎస్. ఆర్.శాస్త్రి వందన సమర్పణ చేశారు.

ఇంగ్లీషు సంవత్సరాదినాడు తిరుమలకు విశేషంగా యాత్రికుల రాక

తిరుపతి, జనవరి 2 : తిరుపతికి ఇంగ్లీషు సంవత్సరాదినాడు విశేషంగా యాత్రికులు రావడం ఇటీవలి సంవత్సరాలలో కానవస్తున్నది. ఈ ఏడాది మొన్న సాయంత్రం నుంచే యాత్రికులు రావడం ప్రారంభం అయింది. ఎక్కువ సంఖ్యలో చిన్నకార్లలో యాత్రికులు వచ్చారు. యువకులు కాలినడకతో తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించారు. ఎక్కువమంది విశ్వవిద్యాలయ విద్యార్థులు యాత్రికులలో కానవచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక సంఘం చైర్మన్ శ్రీ జి. రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీ ఎం. చంద్రశేఖరరెడ్డి యాత్రికులకు ఏర్పాట్లు చూశారు.

నిడమలూరులో పశువైద్యశాల ప్రారంభం

ఒంగోలు, జనవరి 2 : ఒంగోలు తాలూకా ముసిడిపల్లి, నిడమలూరులో ప్రాథమిక పశువైద్యశాలకు శ్రీ వి. కమలాకరరావు (జిల్లా పశువైద్య శాఖాధికారి) ప్రారంభోత్సవంచేశారు.

ఒంగోలు సమితి బి. డి. ఓ. శ్రీ బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల భవనము త్వరగాపూర్తి చెయ్యవలెనని సురక్షిత నీటి పథకమునకు ఆలోచించవలెనని అన్నారు. శ్రీ ఆలేటి కోటయ్య, బాలినేని కోటయ్య మాట్లాడారు. శ్రీ పోతుల చెంచయ్య గ్రామ విద్యుదీకరణకు ప్రారంభోత్సవం గావించారు.

శ్రీ ఎం. పున్నయ్య చౌదరి సభాధ్యక్షత వహించారు.

మోపర్రులో 'తెనుగు లెంక' 70వ జన్మదినోత్సవం

ప్రముఖుల ప్రశంసలు

తెనాలి, జనవరి 2: తెనాలితాలూకా మోపర్రు గ్రామంలో శ్రీ గుత్తికొండరామబ్రహ్మం నిర్వాహకత్వాన గ్రామస్థులు తెనుగు లెంక, కళాప్రపూర్ణ శ్రీ తుమ్మల సీతారామమూర్తిని ఆహ్వానించి వారి 70వ జన్మదినోత్సవం జరిపారు. ఉదయం శ్రీ వెంపటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రార్థనా సమావేశం జరిగినది. తదనంతరం శ్రీ వట్టికూటి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో సర్వోదయ సిద్ధాంతానికి మూలకారణమైన గ్రామ పారిశుద్ధ్యకార్యక్రమంలో కవిగారు పాల్గొని గ్రామ వీధులను శుభ్రపరిచారు.

శ్రీ కె.వెం.స్వ.అప్పారావు(సామ్యయోగసంస్థాపకులు) అధ్యక్షతన సభ జరిగింది. శ్రీ యలమంచిలి వెంకటేశ్వరరావు శ్రీ సీతారామమూర్తి విశిష్ట వ్యక్తిత్వాన్ని, కవితా పాటవాన్ని, గాంధి సిద్ధాంతానురక్తిని ఉగ్గడిస్తూ ప్రారంభోపన్యాసం చేసారు.

శ్రీ కల్లూరి చంద్రమౌళి శ్రీ సీతారామమూర్తి "డబ్బుకోసం తమ కావ్యాన్ని అమ్ముకోని అనాసక్తుడని తమ కవిత్వ శక్తినంతటీ ఆంధ్ర సాహితీ, తద్వారా భారతీయత్వాన్ని పరిరక్షించటానికి ధారపోసిన ధీర పురుషుడని" అన్నారు.

శ్రీ వెలువోలు సీతారామయ్య, మహాత్ముడు ఆచార్య వినోభా ప్రబోధించిన సర్వోదయ సిద్ధాంత సందేశాన్ని ఆంధ్ర దేశానికి తమ కావ్యరూపంలో అందించడంద్వారా శ్రీ సీతారామమూర్తి అమర కీర్తిని ఆర్జించుకొన్నారని ప్రశంసించారు.

సర్వశ్రీ డా. వెంపటి సూర్యనారాయణ, తుమ్మల బసవయ్య, ఓగేటి పశుపతి, కల్లూరి బసవేశ్వరరావు, వీరబ్రహ్మం, బృందావనం రంగాచార్యులు, గద్దె వీరరాఘవయ్య, యడ్లపల్లి దేవయ్య, కొత్తపల్లి వెంకటరత్నం, అముల్జో వీరబ్రహ్మంగార్లు కవిగారిని అభినందిస్తూ ప్రసంగించారు.

శ్రీయుత రామానుజయ్య కవిగార్ని అభినందిస్తూ ప్రముఖులు పంపిన సందేశాలు చదివారు. శ్రీచర్ల జనార్దనస్వామి ప్రార్థన చేశారు.

శ్రీ సీతారామమూర్తి తమ కృతజ్ఞత చెప్తూ ప్రజా హృదయంలో గల ఆవేదనను నా కవిత్వంలో ప్రతిబింబింప చేయటం వలననే నేను ప్రజలకు సన్నిహితుణ్ణి కాగలిగానని ఆ అభిమానం చేతనే ఈ నాడు ఈ మహా మహులంతా ఆశీర్వదించారని, చిన్నాటినన్ను తీర్చి దిద్దిన పెద్దల కృషిఫలితం వానట్ల ప్రజాభిమానానికి మూలమని వివరించారు.

• • •

శ్రీ రామానుజయ్య వందన సమర్పణతో సభా కార్యక్రమం ముగిసింది. ఆదర్శ ఉపాధ్యాయులైన శ్రీ సీతారామమూర్తి జయంతి సందర్భంలో శ్రీ అప్పారావుఅధ్యక్షతన స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రంగారావు సంయోజకత్వంలో ఆచార్య వినోభాజీ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ పాఠశాలలో ఆచార్యకుల గోష్ఠి జరిగింది.

శ్రీ కల్లూరి బసవేశ్వరరావు ఎలిమెంటరీ స్థాయిలోను, సెకండరీ స్థాయిలోను విద్యార్థుల మనస్సులో చక్కని సంస్కారాన్ని నెలకొల్పటం కోసం ఉపాధ్యాయులు కృషి చెయ్య వలసిన అవసరంగూర్చి వివరించారు. శ్రీ చింతమనేని భావయ్య చౌదరి యం. యల్.సి. సినిమాలవల్ల విద్యార్థి లోకంలో కనపడే దుష్ప్రభావాన్ని అరికట్టాలని హెచ్చరించారు. శ్రీ ఓగేటి పశుపతి కావ్యగానం చేశారు. శ్రీ చర్లజనార్దన స్వామి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

జనాభా ప్రాతిపదికగా క్రైస్తవులకు ప్రాతినిధ్యం గుంటూరు సమావేశం తీర్మానం

గుంటూరు, జనవరి 2 : మత సామరస్యానికై కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని, ప్రైవేటు, పబ్లిక్ రంగాలలోని ఇతర సంస్థలను బలపరుస్తూ, ఆ సంస్థలతో సహకరించాలని అఖిలభారత క్రైస్తవ సంఘాన్ని దాన్ని అనుబంధ సంస్థలను కోరుతూ ఇక్కడ జరిగిన భారత క్రైస్తవ మహాసభ తీర్మానించింది.

క్రైస్తవ మతాన్ని స్వీకరించిన హరిజనులకు విద్యా సౌకర్యాలు, ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సభ విజ్ఞప్తి చేసింది. శాసనసభలలోనూ, పంచాయతి సమితులు, మునిసిపాలిటీలలోనూ పర సంస్థలలోనూ, ప్రభుత్వ సర్వీసులలోనూ జనాభాను అనుసరించి క్రైస్తవులకు తగిన నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.

క్రైస్తవుల సెలవు రోజులలో పరీక్షలను నిర్వహించవలదని ఈ సమావేశం విశ్వ విద్యాలయాలనూ, ప్రభుత్వాన్ని కోరింది. క్రైస్తవ పండుగలకు అన్ని రాష్ట్రాలు సెలవు దినాలుగా ప్రకటించాలని కూడా ఈ సభ విజ్ఞప్తి చేసింది.

అఖిలభారత మహాసభకు కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీ స్టీఫెన్ మత్తయ్ చివరిరోజు ప్రసంగించారు. భారతదేశంలో క్రైస్తవులు అనే విషయంపై గోష్ఠి జరిగింది. నూతన సంవత్సరానికి శ్రీ స్టీఫెన్ మత్తయ్ అధ్యక్షులుగానూ, శ్రీ పి. సోరయ్య ప్రధాన కార్యదర్శిగానూ, శ్రీ పి. రాజారావు కోశాధికారిగానూ ఎన్నికైనారు.

ఖమ్మం, జనవరి 2: ఖమ్మం జిల్లా కలెక్టరు శ్రీ పేమరాజు సుధాకర్, సాంఘికసంక్షేమాధికారి శ్రీ ధర్మాచారి, ఇతర అధికారులతో తుపానువల్ల నష్టపడిన మానవోలు, బుచ్చిరెడ్డిపాలెం, మహాదేవపురం, చినకోరుకొండి గ్రామాలలో 968 కుటుంబములకు ఒక్కొక్క కుటుంబానికి రు. 500 ల వంతున మంజూరు చేయబడిన గ్రామాల పునర్నిర్మాణ కేంద్రములను సందర్శించి జరుగుచున్న పనిని తిలకించి త్వరగా పని పూర్తిచేయుటకు అధికారులకు సూచన లిచ్చినారు. (మ. వి)

ఏలూరులో శ్రీ డి.ఆర్. సుందరం పర్యటన

ఏలూరు, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వ మునిసిపల్ పరిపాలన ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ డి. ఆర్. సుందరం, గత శుక్రవారంనాడు ఇక్కడకు వచ్చారు. ఆయన పట్టణంలో పర్యటించారు. పట్టణంలో పరిశుభ్రత తక్కువగా వున్నదనీ, మురుగు కాల్వలలో నీరు పోవడంలేదని ఆయన అన్నారు. మున్సిపల్ ఛైర్మను, కౌన్సిలరు పట్టణ ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆయన సలహా ఇచ్చారు.

• • •

తెలుగు దర్బార్ అధ్వర్యాన నాటక రచయిత శ్రీ పి. వి. భద్రంకు సన్మానం జరిగింది. శ్రీ వి. వెంకట్రామయ్య అధ్యక్షత వహించారు. శ్రీ జి. మల్లాప్రధాని, శ్రీ కె. రామచంద్రమూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

సభలు-సమావేశాలు

గణపవరం పంచాయితీ సమితి అధ్వర్యాన జనవరి 3, 4, 5 తేదీలలో వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శన జరుగుతుంది.

పండిత డి. గోపాలాచార్యులవారి
అరుణా
స్త్రీల ఆరోగ్య సౌభాగ్యానికి
ఆయుర్వేదాశ్రమం
(ప్రైవేట్) లిమిటెడ్
మద్రాసు-17.

ఉచితము! ఉచితము!
తెల్లమచ్చలు
అన్నిరకాల ... ప్రఖ్యాత "SOMRAJI" ... రోజులలో ... మాయమై పోవును ... వెంటనే వ్రాయండి
Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.

బెంగుళూరు, తుంకూరు, చిత్రదుర్గ, రాయచూరు, హైదరాబాద్‌ల పిలుపు.

మీ జబ్బులన్నింటికి
కవిరాజ పండిట్
దుర్గాదత్త శర్మ
వైద్య వాచస్పతిని దిగువ చోట్ల సంప్రతించండి.
బెంగుళూరు: 6, 7 జనవరి ఉదయం 7—30 గం. నుంచి మ. 1గం. సా. 4—00 నుంచి రాత్రి 7గం. వరకు. మద్రాసు ఉడ్‌లాండ్స్ హోటల్, 5 సంపంగి టాంకుస్ట్రీట్, ఫోన్: 74111
తుంకూర్: 8 జనవరి ఉదయం 7—30 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు సుధా లాడ్జి షిమోగా రోడ్. ఫోన్: 378.
చిత్రదుర్గ: 9 జనవరి. ఉదయం 7—30 గం. నుంచి సాయంత్రం 5 గం వరకు. రూపవాణి రెస్టు రూమ్స్, ఫోన్: 200
రాయచూర్: 14 జనవరి ఉదయం 7—30 గం. నుంచి మ. 1—00 గం. వరకు సంతోష్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఫోన్: 247
హైదరాబాద్ : 15 జనవరి.ఉదయం 7—30 గం. నుంచి మ. 1—00 వరకు తాజ్‌మహల్ హోటల్, కింగ్‌కోఠి రోడ్, ఫోన్: 4071
ఏమాత్రం ఆలస్యం కాకుండుటకు వీరు విమానంలో ప్రయాణంచేయుదురు.
పై కార్యక్రమము గుర్తుంచుకుని దిగువ జబ్బులకు వీరి నిపుణ వైద్యసలహాలు పొందరండి.
గుండెజబ్బు, మతిభ్రమ, భగందరము,నరముల బలహీనత, అతిమూత్రం, ఉబ్బసం, జీర్ణాశయ వ్యాధులు మూర్ఛ, మూలశంక, విషరక్తము, నడుంనొప్పులు ఇంకను అంతుపట్టని ఇతర వ్యాధులు.
KALPA PHARMACY
Navaratna Chowk: Jullundur City.
KP-NP-12 E (R)


అట్లాస్
ప్రపంచంలోని 28 దేశాలకు పైగా ఎగుమతి చేయబడ్డాయి.
అట్లాస్ సైకిల్స్ ఈక్రింది దేశాలలో ఎక్కువగా వాడుకలో ఉన్నాయి
ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, అబుదాబి, దుబై, కువాయిట్, మొరాకో, నైజీరియా, స్వీడన్, కెన్యా, ఉగాండా, టాంజానియా, మలావి, జాంబియా, సూడాన్, మారిషస్, మ్యాగిని, ఇండోనేషియా, తాయిలెండ్, మలేసియా, స్పైన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మరియు ఫిజీ దీవులు
అట్లాస్
నేటి అతి చక్కని సైకిల్
అట్లాస్— ఇండియా అత్యధికంగా విక్రయిస్తున్న సైకిల్

RADART
ఇది మా రజితోత్సవ సంవత్సరం
ఈ పర్వ సందర్భంగా మా ట్రాన్సిస్టర్, వాల్వు రేడియోలు ప్రత్యేక తగ్గింపు ధరలకు యిస్తున్నాం.

2 బాండ్ల ట్రాన్సిస్టర్
రూ. 125-00
అమ్మకం పన్నుకాక అన్ని పన్నులతో సహా.
ఇతర నమూనాల ప్రత్యేక తగ్గింపు ధరల వివరాలకు మీ వూరిలోని డీలర్‌లను అడగండి.
ఈ ప్రత్యేక తగ్గింపు ధరల సదుపాయం సంక్రాంతి వరకే.

GREAT HANDLOOMS, MILLTEXTILES READY MADES
EXHIBITION & SALES

ఫిలిం ఛాంబర్ హాల్
గాంధీనగరం :: విజయవాడ–3
14-1-71 వరకు అతి తక్కువ ధరకు లభించును
ఆదివారం కూడా లభించును.

ఇంటర్మీడియేట్ మోడల్ పేపర్స్,

ఇంగ్లీషు—1	రు 2—25	హిస్టరీ—1	రు 1—80
2	రు 2—25	,, 2	రు 1—80
తెలుగు—1	రు 2—10	సివిక్సు	రు 2—40
—2	రు 2—10	కామర్సు—1	రు 1—80
ఫిజిక్సు	రు 2—10	" 2	రు 1—80
కెమిస్ట్రీ	రు 1—80	ఎకనమిక్స్—1	రు 1—80
		" 2	రు 2—10
బాటని	రు 2—40	లెక్కలు (అచ్చులో)	
జువాలజీ	రు 2—40		

1 అండ్ 2 సంవత్సరముల గైడ్సు
10వ తరగతి ఆంధ్ర మెట్రిక్కు మోడల్ పేపర్సు గలవు.
శ్రీ రాఘవేంద్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ — 1.

లాటరీ టిక్కెట్లు అమ్మబడును

జె. కె., ఢిల్లీ, యు. పి., పంజాబు, ఎం. పి., మైసూరు, హర్యానా (బంపర్), అస్సాము, కేరళ, మహారాష్ట్ర, రెడ్ క్రాస్, హెచ్. పి., వెస్టు బెంగాల్, జె. కె., ఢిల్లీ, తమిళనాడు సిండికేట్ (బంపర్) రాష్ట్రముల టికెట్లు వరుసగా జనవరినెల 7, 7, 8, 8, 9, 10, 11, 11, 17, 17, 17, 17, 20, 22, 22, 24, 31 తేదీలలోను మరియు బీహారు, ఆంధ్ర ఫిబ్రవరినెల 10, 15 తేదీలలోను డ్రా జరుగును.

టికెట్టు 1కి రు. 1— మాత్రమే. పోస్టేజి అదనము. ఒకేసారి 15 టికెట్లు కొన్నవారికి రిజిస్ట్రరు పోస్టేజి వుచితము. ఇప్పటివరకు మేము అమ్మిన టికెట్లలో పెద్ద బహుమతులు అనేకమంది పొంది యున్నారు. మీ లక్కీ టికెట్లు ఈ దిగువ అడ్రసు నుండి నేడే తెప్పించుకొనండి.

రాయల్ రాఫిలు డిస్ట్రిబ్యూటర్సు
గవర్నమెంటు యేజెంట్సు
నారాయణగుడ, హైదరాబాదు—29.

హైకో ఫ్యాబ్రిక్స్

10%

పొంగల్ పండుగ సందర్భమున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వముచే అనుమతించబడిన
ప్రత్యేక రిబేటు
(ది. 2-1-1971 నుండి 13-1-1971 వరకు)
మా హైకో ఫ్యాబ్రిక్స్ అన్ని విక్రయశాలలలో మరియు అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘములలో యివ్వబడుచున్నది.
హైదరాబాదు కేంద్ర చేనేత సహకార సంఘం లి.,
నారాయణగూడ, హైదరాబాదు—29.

విడుదలయింది
తెలుగు చిత్ర

మీరు మెచ్చేవిధంగా 'తెలుగు చిత్ర' పేరుతో సినిమా మాస పత్రికను సరికొత్త పద్ధతిలో, వినూత్న శీర్షికలతో, ఆఫ్‌సెట్ ముద్రణలో అందమైన కలర్సుతో, మీ అభిమాన తారల అపూర్వ చిత్రాలతో అత్యంత ఆకర్షణీయంగా వెలువరిస్తున్నాము—

జనవరి 71 సంచిక
వెల: రూపాయి

మీ అభిమాన తారల రచనలు, పరిచయాలు, పోస్టుబాక్స్, ఇంట్లో తారలు, చిత్రలోకంలో సంచారం, తారలతో సెట్స్‌పైనా-బయటా మొదలైన శీర్షికలతో, స్పెషల్ ఫోటోగ్రాఫ్సుతో సర్వాంగ సుందరంగా తయారయి విడుదలయింది. కావలసిన కాపీలకు ఏజంట్లు వెంటనే ఆర్డరు చేయండి.

వివరాలకు:
11, సోమసుందరం స్ట్రీట్,
మద్రాసు - 17.

క్రీడాలోకం

దులీప్ ట్రోఫీలో జయంతిలాల్ ప్రతిభ

బొంబాయి, జనవరి 2: నేడిక్కడ సెంట్రల్, దక్షిణ మండలములు మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ సెమీ ఫైనల్లో, నేటి లంచ్ వేళకు, దక్షిణ మండలం మొదటి ఇన్నింగ్సులో ఒక వికెట్టు నష్టానికి 80 పరుగులు చేసింది.

పశ్చిమ మండలం కెప్టెన్ బోర్డే టాస్ గెల్చి, వికెట్టు బౌలర్లకు వీలుగా వుండునని భావించి, దక్షిణ మండలమును బాట్ చేయమని కోరాడు. తన జట్టులో బౌలర్లు హాల్దియా, జె. పటేల్ వుండుటయే దీనికి కారణము. జయంతిలాల్, అబ్బాస్ అలీబేగ్ ఇన్నింగ్సు ప్రారంభించారు. మొదట్నించి, బేగ్ అస్థిరత్వంతో బాట్ చేసి 20 నిముషముల తర్వాత 4 పరుగులకే హాల్దియా బౌలింగులో వికెట్టు పోగొట్టుకున్నాడు. తర్వాత, జయంతిలాల్‌కు తోడువచ్చిన బెల్లియప్పకూడా టికమక పడినా అదృష్టంవల్ల వికెట్టు పోకుండా 26 పరుగులు చేశాడు. అవతలప్రక్క, హైదరాబాద్ యువ బాట్స్‌మన్ జయంతిలాల్ నిండుకుండవలె తొణకక, నిరంగా బాట్ చేసి, 9 బౌండరీలతో లంచ్‌వేళకు 50 పరుగులతో అజేయంగా వున్నాడు. ఇట్టి ఇన్నింగ్సు వెస్టిండీస్ వెళ్ళే జట్టులో స్థానము వచ్చుటకు దోహద మివ్వగలదు.

జాతీయ వాలీబాల్

గౌహతి, జనవరి 2: ఇక్కడ జరుగుతున్న జాతీయ వాలీబాల్ ఫైనలుకు, పంజాబ్, సర్వీసెస్ పురుషులలో, పంజాబ్, ఆంధ్ర మహిళలలో ఫైనలుకు చేరారు.

నేటి ఉదయం పోటీలో, ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్‌పై 7—15, 6—15, 6 15 తో ఓడింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ను 15 4 15 -9, 15—6 తో ఓడించింది.

స్త్రీల విభాగములో ఆంధ్ర, మహారాష్ట్రను 15—9, 15—9, 15—5 తో, పంజాబ్, మహారాష్ట్రను 15—12 15—8, 10—15, 15—9తో ఓడించారు.

జాతీయ బాస్కెట్‌బాల్

ఆగ్రా, జనవరి 2: ఇక్కడ జరుగుతున్న జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్స్‌లో, సర్వీసెస్, రాజస్థాన్, రైల్వేస్, చాంపిఘర్ పురుషుల విభాగములో సెమీఫైనలు చేరారు.

రాజస్థాన్, మహారాష్ట్ర పోటీ అన్నింట్లో కల్లా బాగుంది. రాజస్థాన్ 107—91 తో గెల్చింది. సురేంద్రకటారియా 41, ఖానరూలా 32 పాయింట్లు సాధించారు. మహారాష్ట్ర జట్టులో భారత ఆటగాళ్ళు ఇర్ఫాన్ ఖాన్, గులాంరసూల్ చెరి 30 పాయింట్లు సాధించారు.

రైల్వేస్ — మైసూరు పోటీలో రెండు జట్లు రెండు విభిన్న పద్ధతులు అవలంబించాయి. రైల్వేస్ బంతిని సుదీర్ఘమైన పాస్‌లతో నడిపించగా, మైసూరు ఆటగాళ్ళు స్వీయ ప్రతిభతో బంతిని తప్పించి ముందుకు వెళ్ళారు. రైల్వేస్ 104—94 పాయింట్లతో గెల్చింది. యు. పి. పై చాంపియన్సు సర్వీసెస్ 18—58 తో సులభంగా గెల్చారు.

యనమలకుదురులో ఆటలపోటీలు

యనమలకుదురు, జనవరి 2: యనమలకుదురు గ్రామములో మాదిన భూషయ్య మెమోరియల్ చెడుగుడు, వాలీబాల్ టోర్నమెంట్సును 26—12—70 వ తేదీన విజయవాడలోని ప్రముఖ వైద్యులు డా. ఎస్. సుబ్బారావు ప్రారంభించారు. విజేతలకు 31—12—70 వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంటు డా. వి. నాగభూషణం బహుమతులందచేశారు.

ఆటలఫలితములు:

చెడుగుడు సీనియర్స్: విన్నర్సు, ఎన్. యల్. మెమోరియల్ పటమట.

రన్నర్సు: సిహెచ్. ఆర్. కె. మెమోరియల్ పటమటలంక.

చాంపియన్: వి. రంగారావు, గురజ.

చెడుగుడు జూనియర్స్: విన్నర్సు: ఆర్. టి. ఆర్. సి. విజయవాడ.

రన్నర్సు: ఫ్రెండ్సు టీమ్: కృష్ణలంక.

చాంపియన్స్: వై. ... [illegible]

ఇతరవార్తలు

గౌహతిలో జరిగిన ఏషియన్ టేబుల్ టెన్నిస్ పోటీలో, జపాన్, ఇండియాను 3—0 తో ఓడించింది. ఫలితాలు: కొనో — కమల్ 21—14, 21—14, కొండో — ఫరూక్ 21—13, 21—17, నిషి — జయంత్ 21—15, 21—16. ఇతర పోటీలో [illegible] 21—14, 21—14 21—15 తో, కానా, నిషి 21—14, 24—22 తో ఓడించారు.

మెల్బోర్న్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడవ క్రికెట్ టెస్టులో మూడవ రోజున ఆటకూడా వర్షంవల్ల సాధ్యం కానందున, ఈ టెస్టు రద్దు చేయబడినట్లు ప్రకటించబడింది. ప్రత్యామ్నాయంగా, ఇంకొక టెస్టు ఇక్కడే జనవరి 21 నుండి జరుగును.

హాంగ్‌కాంగ్ కేబ్రాడాన్సర్ బలబులితో కేబరేడాన్సు అపూర్వ ఆకర్షణ!

ఇంతవరకు ఎవరూ హిందీచిత్రాలలో చూడని గొప్ప డాన్సు
తుమ్ హసీన్ మైజవాన్
చిత్రాలలో చూడండి
చిత్రం ప్రారంభం ... డాన్సు



బెన్‌సన్ మెయిన్స్
స్విచ్‌లు మరియు స్విచ్ ఫ్యూజ్‌లు
15 Amp నుండి 200 Amp వరకు లభించును.
సోల్ ఏజెంట్స్:
మారుతీ ట్రేడర్స్ ప్రొప్రయిటర్ ఎస్.ఎల్. నారాయణ
గాంధీనగరం, విజయవాడ-3. PHONE No 5376
స్టాకిస్టు: ట్రేడ్ లింక్స్, విజయవాడ-2.

విశాఖపట్నంలో మొదటిసారిగా
పండుగ, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు తగ్గింపు అమ్మకం
... మొత్తం ఇండియా అంతటి నుండి సేకరించబడినవి.
అతి తక్కువ ధరలకు
మోహన్ ట్రేడర్స్, మెయిన్‌రోడ్
సి. బి. ఎం. హైస్కూల్, వైజాగ్—1 ఎదుట. అమ్మబడును.
వేళలు: ఉదయం 10నుండి 1 గంటవరకు, సాయంత్రం 4నుండి రాత్రి 9గం. వరకు.
ఆదివారంకూడా తెరువబడివుంటుంది.

గ్రేట్ ఓరియంటల్ సర్కస్
మహారాణిపేట, విశాఖపట్టణంలో
ఫోన్: 5241.
ఇప్పుడు క్రిక్కిరిసిన ప్రేక్షకసమూహముకు ప్రదర్శించబడుచున్నది.

నేడు 3 ఆటలు. మ. 3, సా. 6, రా. 9—15గం. కు.
రోజూ 2 ఆటలు. సా. 6, రా. 9—15 గం.కు
ప్రతి ఆదివారం ... సెలవు ...
అనేకరకాల వన్యమృగములు, అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన కళాకారులు ఆధునిక విన్యాసాలతో విమ్మలరించే సర్కస్.
స్పెషల్ 1 వ క్లాసుకు టికెట్లు రోజూ ఉ. 8 నుండి 11—30 వరకు అడ్వాన్సు బుకింగ్ కలదు.
SURVANA

ఆంధ్రలోని ముఖ్యకేంద్రాలలో సంక్రాంతికానుక

కపిలేశ్వర్ ఫిలింస్ వారి
కబ్? క్యోం? ఔర్ కహాఁ?
ఈస్ట్‌మన్‌కలర్ మ్యూజిక్: కల్యాణ్‌జీ ఆనంద్‌జీ



Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at ... Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

పెరింబవిలాస్
చికోరి యిండస్ట్రీస్ వారి
రోజ్‌బ్రాండ్
చికోరి
ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్:
మురుగన్ కంబైన్స్
జగన్నాథం వీధి, విజయవాడ-1. ఫోన్ నెం 6562

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 4 విజయవాడ 4-1-1971 సోమవారం 6 పేజీలు: 12 పైసలు

GHANTA CIGARS
ఘంట చుట్టలు
శ్రేష్ఠమైనవి.
ముఖ్యగమనిక : మీకు ప్రైజుకూపన్ను లభ్యమైన యెడల ఏ వ్యాపారివద్ద నరుకుకొన్నారో వారివద్దనే క్లెయిము పొందండి.
పంపిణీదారులు: రేవతి టుబాకో కంపెనీ, హైదరాబాద్ - 12.

"తెలంగాణా భవితవ్యంపై 1972 లోనే తుది నిర్ణయం"

ప్రజాసమితి కార్యవర్గ సమావేశంలో అధిక సంఖ్యాకుల పట్టుదల

సభ్యుల వ్యతిరేకత దృష్ట్యా, డాక్టర్ చెన్నారెడ్డి ప్రధానికి కొత్త ప్రతిపాదన చేసే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 3 :

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు సమస్యపై తెలంగాణా ప్రాంతానికి చెందిన లెజిస్లేటర్లు, పార్లమెంటు సభ్యులు అయిదేళ్ళ తరువాత కాకుండా, 1972 లోనే మూడింట రెండువంతుల మెజారిటీతో ఒక నిర్ణయం గైకొనాలని తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గ సభ్యులలోను, ఇతర ప్రముఖ సభ్యులలోను ఏకాభిప్రాయం కానవచ్చినట్లు తెలియవచ్చింది.

సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలదృష్ట్యా, డాక్టర్ చెన్నారెడ్డి ప్రధాని ప్రతిపాదనను పవరిస్తూ, క్రొత్త ప్రతిపాదనను సమర్పించే అవకాశమున్నది.

తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గం నిన్నటి నుంచి ప్రధాని చేసిన ప్రతిపాదనలపై చర్చించడం ప్రారంభించింది. చర్చలు నేటిరాత్రి వరకు కొనసాగుతాయి.

ఇంతవరకు కార్యవర్గం సమావేశంలో ప్రసంగించిన సభ్యులంతా 1972 లోనే తెలంగాణా భవితవ్యంపై తెలంగాణా సభ్యులు మూడింట రెండువంతుల మెజారిటీతో ఒక నిర్ణయం గైకొనాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తున్నది.

ఢిల్లీలో తానుజరిపిన చర్చలు సారాంశం గురించి, తెలంగాణా సమస్యకు పరిష్కారంగా ప్రధాని సూచించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనల గురించి ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి సమావేశంలో వివరించిన పిదప, దానిపై సభ్యుల అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత 1972 లోనే తెలంగాణా భవితవ్యంపై లెజిస్లేటర్లు నిర్ణయం గైకొనాలని కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన వారిలో అధిక సంఖ్యాకులు గట్టిగా వాదించారు.

రెండేళ్ళ క్రితం ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఉధృతస్థాయిలో నిర్వహించిన విద్యార్థులు, తెలంగాణా సమస్య పరిష్కారంలో ఏమాత్రం జాప్యంజరిగినా సహించేస్థితిలో లేరని ప్రజాసమితిలోని అన్నివర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

అందువల్ల, సభ్యుల వైఖరిని దృష్టిలో వుంచుకొని డాక్టర్ చెన్నారెడ్డి ప్రధానికి ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సమర్పించవచ్చునని ఇక్కడ భావిస్తున్నారు.

చెన్నారెడ్డికి విద్యార్థుల కార్యాచరణ కమిటీ అల్టిమేటమ్

(ఆంధ్రప్రభ ప్రతినిధి) — హైదరాబాద్, జనవరి 3 : విద్యార్థుల కార్యాచరణ కమిటీ నాయకులు నిన్న ఇక్కడ సమావేశమై, తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి వినా ప్రధాని సూచించే ఏ ప్రతిపాదనను అంగీకరించరాదని కోరుతూ ప్రజాసమితి చైర్మన్ డాక్టర్ ఎం. చెన్నారెడ్డికి ఒక అల్టిమేటం ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయకపోయిన పక్షంలో పరిస్థితి తీవ్రరూపం దాల్చగలదని కూడా వారు హెచ్చరించారు.

కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా జనవరి 15 వ తేదీన నిరసన దీక్షాదినం పాటించబడగలదని తిరిగి ఆందోళన ప్రారంభించగలమని వివరిస్తూ, కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు శ్రీ కె. మధుకర్, ఉపాధ్యక్షుడు శ్రీ అశోక్ కుమార్ నేడొక ప్రకటన చేశారు.

శుక్రవారంనాడు ఢిల్లీలోజరిగిన భారతీయక్రాంతిదళ్ జాతీయకార్యవర్గ సమావేశంలో శ్రీచరణ్‌సింగు, తదితర ప్రముఖులు

తమిళనాడు అసెంబ్లీ రద్దు దాదాపు తథ్యం

సోమవారం మంత్రివర్గం సమావేశమై గవర్నర్‌కు సలహా ఇచ్చే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) మద్రాసు, జనవరి 3 :

డి. యమ్. కె. పార్టీ జనరల్ కౌన్సిల్ నేడిక్కడ సమావేశమై తమిళనాడు అసెంబ్లీని రద్దుచేసే విషయమై తుదినిర్ణయం గైకొనడానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధికి, ప్రధానకార్యదర్శి, విద్యామంత్రి శ్రీ నెడుంజెళియన్‌కు సర్వాధికారాలనిస్తూ తీర్మానించింది.

అసెంబ్లీ రద్దు విషయమై ఒకటి లేదా రెండు రోజులలో ఒక ప్రకటన వెలువడగలదని ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి తరువాత పత్రికా గోష్ఠిలో వెల్లడించారు.

లోక్‌సభతోపాటు మధ్యంతర ఎన్నికలను జరిపించడానికి వీలుగా తమిళనాడు అసెంబ్లీ రద్దుపై ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి సలహా ఇవ్వడం దాదాపు తథ్యమని తెలుస్తున్నది.

తమిళనాడు మంత్రివర్గం సోమవారంనాడు సమావేశమై అసెంబ్లీ రద్దుచేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించగలదని, ఆ తరువాత అసెంబ్లీని నిర్దిష్టమైన తేదీనుంచి రద్దు చేయవలసిందిగా గవర్నర్‌కు సలహా ఇవ్వడం జరుగగలదని తెలుస్తున్నది.

డి. ఎం. కె. జనరల్ కౌన్సిల్ సభ్యులలో అధిక సంఖ్యాకులు లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరిపించడానికి సుముఖత వ్యక్తపరిచారు.

అసెంబ్లీని రద్దుచేయడమా ? మానడమా ? అనే సమస్యపై తుది నిర్ణయం గైకొనే అధికారాన్ని పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఇచ్చే తీర్మానాన్ని మధురై జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్. ముత్తు ప్రతిపాదించగా, ఇతరజిల్లాలకార్యదర్శులుబలపరిచారు.

అసెంబ్లీకి, పార్లమెంటుకు, పంచాయితీలకు ఏకకాలంలో ఎన్నికలు జరుపడం వల్ల పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం కాగలదన్న అభిప్రాయాన్ని జనరల్ కౌన్సిల్ సభ్యులు వెలిబుచ్చినట్లు శ్రీ కరుణానిధి వివరించారు. పరిపాలనా యంత్రాంగంలో ఎట్టి అవరోధాలు వాటిల్లకుండా చేయడానికై ఈ ఎన్నికలకు పోలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు గైకొనాలని కూడా జనరల్ కౌన్సిల్ సభ్యులు సూచించారని ఆయన తెలియజేశారు.

మాగాణి భూములపై అయిదు ఎకరాల వరకు భూమి శిస్తును రద్దు చేయాలన్న

(మిగతా 2 వ పేజీలో)

రాజ్యాంగ విచ్ఛిన్నమా? ప్రజాస్వామ్య పరిరక్షణమా? : రాజాజీ హెచ్చరిక

ఇందిరాగాంధి విధానాలతో అటో ఇటో తేల్చుకోవడానికి ప్రజాస్వామ్య పక్షాలన్నీ సమైక్యం కావాలని ఉద్బోధ

మద్రాసు, జనవరి 3 :

"భారత దేశం ఏవిధమైన కమ్యూనిజంను కోరడంలేదని శాశ్వతంగా ఋజువు చేయడానికి రానున్న జనరల్ ఎన్నికలు భగవంతుడు ప్రసాదించిన మహదవకాశమని ప్రజాస్వామ్య పార్టీల నాయకులు గుర్తించా 'లని స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి నేడిక్కడ ప్రకటనలో పేర్కొన్నారు.

"ఇది జనరల్ ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛను భగ్నంచేసి, ప్రజాస్వామ్యం స్థానే నియంతృత్వాన్ని స్థాపించడానికి శ్రీమతి ఇందిరా గాంధి పథకాన్ని దేశం ఆమోదిస్తుందా అన్న ఏకైక సమస్యపై రెఫరెండం "అని రాజాజీ ఆ ప్రకటనలో అన్నారు.

"శ్రీమతి ఇందిరా గాంధివల్ల రాజ్యాంగానికి వాటిల్లిన ప్రమాదాన్ని ఆమెను వ్యతిరేకించే వారందరూ మిగతా విషయాలన్నిటినీ విస్మరించి సుసంఘటితంగా, దృఢ విశ్వాసంతో ఒకటిగా నిలిస్తే బాగుంటుంది'' అని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీ రాజగోపాలాచారి తమ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు :

"మున్నెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ప్రధాని తన ఇష్టానుసారంగా లోక్‌సభను రద్దు చేసి, సంవత్సరం ముందుగా జనరల్ ఎన్నికలకు ఆదేశించారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛను భగ్నం చేసి,ప్రజాస్వామ్యం స్థానే నియంతృత్వాన్ని స్థాపించడానికి శ్రీమతి ఇందిరా గాంధి పథకాన్ని దేశంఆమోదిస్తుందా అన్న ఏకైక సమస్యపై రెఫరెండమేకాని జనరల్ ఎన్నికలు కావు.

భారతదేశం ఏవిధమైన కమ్యూనిజంను కోరడంలేదని శాశ్వతంగా ఋజువుచేయడానికి ఇది (జనరల్ ఎన్నికలు) భగవంతుడు ప్రసాదించిన మహదవకాశంగా ప్రజాస్వామ్య పార్టీల నాయకులు అందరూ గుర్తించాలి. శ్రీమతి ఇందిరా గాంధివల్ల రాజ్యాంగానికి వాటిల్లిన ప్రమాదాన్ని ఆమెను వ్యతిరేకించే వారందరూ మిగతా విషయాలన్నిటినీ విస్మరించి సుసంఘటితంగా, దృఢ విశ్వాసంతో ఒకటిగా నిలిస్తే ఎంత బాగుంటుంది!'' అని రాజాజీ అన్నారు.

"భారతావని స్వాతంత్ర్యంకోసం పోరాడి దాన్ని సాధించిన మహామహుల కృషి చిహ్నమే మన రాజ్యాంగం. దాన్ని ఇపుడు, శ్రీమతి ఇందిరా గాంధి ఒక చిత్తు కాగితంగాపరిగణిస్తున్నారు. ఆమె దాన్ని కమ్యూనిస్టులు తదితరుల సహకారంతో చింపివేసి, చరిత్ర, మరుగున చెత్తబుట్టలో పారవేయ జూస్తున్నారు.

అందువల్ల "సమైక్యంగా నిలబడండి" అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్షాలు గనుక తమ అంతర్విభేదాలను పారద్రోలి కోరకుండానే సిద్ధించిన ఈ మహా సంగ్రామంలో విజయం సాధించడానికి దృఢ నిశ్చయం గైకొంటే ఈ రెఫరెండంలో ప్రజలిచ్చే సమాధానం వల్ల ధనం, అధికార ప్రీతి నిరుపయోగమై, రాజ్యాంగం పరిరక్షించబడుతుంది'' అని శ్రీ రాజాజీ విజ్ఞప్తిచేశారు.

ప్రధాని ఏవిధమైన ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తున్నారు? ఫెర్నాండెజ్ ఫిర్యాదు

బొంబాయి, జనవరి 3: ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి రెగ్యులర్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారో లేక ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారో ? వివరించ వలసిందిగా కోరుతూ ఎస్ ఎస్ పి ప్రధాన కార్యదర్శి జార్జి ఫెర్నాండెజ్ నిన్న రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి ఒక టెలిగ్రాం పంపారు.

తాను ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించడంలేదని, రెగ్యులర్ ప్రభుత్వానికే నాయకత్వం వహిస్తున్నానని ప్రధాని చేస్తున్న వాదనపై శ్రీ ఫెర్నాండెజ్ రాష్ట్రపతికి నిరసన తెలియజేశారు.

ఎన్నికల పవనాలు

యు. పి. లో పోలింగ్ ఏర్పాటు

లక్నో, జనవరి 3: ఉత్తర ప్రదేశ్‌లో పోలింగ్‌ను మూడు రోజుల పాటు జరపాలన్న ప్రతిపాదనను న్యూఢిల్లీలోజనవరి 4వ తేదీ జరగనున్న ఎన్నికల ప్రధానాధికారుల సమావేశానికి సమర్పించడం జరుగగలదని రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ శ్రీ గురుదేవ్‌సింగ్ నిన్న ఇక్కడ తెలియజేశారు.

సంచార పోలింగ్ కేంద్రాలను నెలకొల్పే విషయమై కూడా ఢిల్లీ సమావేశంలో ఒక నిర్ణయం గైకొనడం జరుగగలదని శ్రీ గురుదేవ్‌సింగ్ వెల్లడించారు.

డి. పి. మిశ్రా ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 3 : లోక్‌సభకు పార్టీ అభ్యర్థుల ఎన్నిక విషయంలోతమ మధ్య "అభిప్రాయ భేదాలు" తలెత్తినట్లు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను కొత్త కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యుడు శ్రీ డి. పి. మిశ్రా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీశ్యామ్‌చరణ్‌సింగ్‌శుక్లాలు నిన్న ఖండించారు.

ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ, "పార్టీ ఎక్కువ సీట్లలో గెలుపొందేటట్లు చేయడమే, అభ్యర్థుల ఎన్నిక విషయంలో మా ఏకైక లక్ష్యం" అని స్పష్టం చేశారు.

మధ్య ప్రదేశ్‌లో 37 సీట్లకు జనసంఘం పోటీ

మధ్య ప్రదేశ్‌లోని మొత్తం 37 లోక్‌సభ స్థానాలకు పోటీచేయాలని జనసంఘం నిర్ణయించింది. మహారాష్ట్రలోని మొత్తం45స్థానాలలో 16 స్థానాలకు పోటీ చేయాలని కూడా జనసంఘం నిర్ణయించింది. అయితేపశ్చిమ బెంగాల్‌లో మొత్తం మూడుస్థానాలకు పోటీచేస్తుంది.

అస్సాంలో రెండు స్థానాలకు, త్రిపుర మణిపూర్‌లలో ఒక్కొక్క స్థానంచొప్పున జనసంఘం పోటీ చేస్తుంది.

ఎస్. ఎమ్. బెనర్జీ విజ్ఞప్తి

పాత కాంగ్రెసు, జనసంఘం, స్వతంత్ర

(మిగతా 5వ పేజీలో

కేంద్రానికి బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సేన్ హెచ్చరిక

శాసనసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించకపోతే పరిస్థితి మరింత క్షీణిస్తుందని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 3 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలతోపాటు పశ్చిమ బెంగాల్ శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రంలో శాంతిభద్రత పరిస్థితి మరింత క్షీణిస్తుందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పి సి సేన్ నేడు హెచ్చరించారు.

శ్రీ సేన్ నేడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగినా, జరుగక పోయినా పాత కాంగ్రెస్ ఎన్నికలకు సన్నాహాలు కొనసాగిస్తూనే ఉన్నందనీ, లోక్‌సభకు, శాసనసభకు పోటీచేసే పాత కాంగ్రెసు అభ్యర్థుల పేర్ల జాబితా జనవరి 7 వ తేదీ నాటికి తయారవుతుందనీ చెప్పారు.

అయితే, పశ్చిమ బెంగాల్‌లో పాత కాంగ్రెస్ ఏ పార్టీతోను కూడా ఎన్నికల ఒప్పందాలు కుదుర్చుకోదనీ, 40 లోక్‌సభ స్థానాలకు 280 అసెంబ్లీ స్థానాలకు ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తుందనీ, శ్రీ సేన్ స్పష్టీకరించారు.

శ్రీ సేన్ సుమారు రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు తిరిగి ఢిల్లీ వచ్చారు. ఆయన నేడు పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్పను మూడుసార్లు కలుసుకుని మధ్యంతర ఎన్నికలపై చర్చలు జరిపారు. ఆయన శ్రీ మొరార్జీ దేశాయ్‌ని కూడా కలుసుకున్నారు.

1970 మే నెల నుంచి పార్టీ పరిస్థితి బాగా మెరుగైందని శ్రీ సేన్ అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో పాత కాంగ్రెసు విజయావకాశాలను గురించి ప్రశ్నించగా, ఎక్కువమంది అభ్యర్థులు పోటీ చేసిన నియోజక వర్గాలలో పాత కాంగ్రెసు గెలుపొందే అవకాశం వుందని శ్రీ సేన్ చెప్పారు.

శ్రీ సేన్ 'ఆరంబాగ్' నియోజక వర్గం నుండి శాసనసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో శ్రీ సేన్ ఆ నియోజక వర్గంలోనే యునైటెడ్‌ఫ్రంట్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ అజయ్ ముఖర్జీని ఓడించారు.

రద్దయిన లోక్‌సభలో సభ్యులుగా ఉన్న నలుగురు పార్టీ సభ్యులకు మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికి టిక్కెట్లు లభిస్తాయనీ, రాజ్యసభలో పాత కాంగ్రెస్ చీఫ్‌విప్ శ్రీ ఆర్. ఎస్. దుగార్ కలకత్తాలోని ఒక నియోజకవర్గంనుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని శ్రీ సేన్ ప్రకటించారు. లోక్‌సభతో పాటు శాసనసభకుకూడా ఎన్నికలు నిర్వహించవలసిన అవసరాన్ని గురించి ఉద్ఘాటిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితులలో పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించగలుగుతున్నప్పుడు అసెంబ్లీకి మాత్రం ఎన్నికలు ఎందుకు నిర్వహించ కూడదని శ్రీ సేన్ ప్రశ్నించారు.

ఫార్వర్డ్‌బ్లాక్ విజ్ఞప్తి

కలకత్తా, జనవరి 3 ; పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికలతోపాటు శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ బెంగాల్ రాష్ట్ర కమిటీ నేడు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ప్రధాని ప్రతిపాదనలపై పరిశీలనకు సమితి ఉప సంఘం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)
హైదరాబాద్, జనవరి 3 : ప్రధాని ప్రతిపాదనలలోనిఅన్నిఅంశాలనుకూలంకషంగా పరిశీలించి రేపు సాయంత్రానికల్లా కార్యవర్గానికి తన అభిప్రాయాలు నివేదించే నిమిత్తం 14 మంది సభ్యులతో కూడిన ఒక ఉప సంఘాన్ని తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గం నేటి సాయంత్రం ఏర్పాటు చేసింది.

సమితి ప్రతినిధి ఒకరు ఈ విషయం నేటి రాత్రి విలేఖరులకు తెలియజేశారు.

ఉప సంఘం సభ్యులలో డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీయుతులు వి. బి. రాజు ఎం. పి., శ్రీ యస్. రావు, చంద్రారెడ్డి, శ్రీ ఎ. మదన్‌మోహన్ ఎం. ఎల్. ఏ., ఎస్. బి. గిరి, బి. వెంకటస్వామి ఎం. పి., శ్రీమతి జె. ఈశ్వరీబాయి ఎం. ఎల్. ఏ. ఉన్నారు.

మధ్యాహ్న వాతావరణంలో చర్చలు కొనసాగినట్లు చెప్పబడింది. దాదాపు 35 మంది సభ్యులు మాట్లాడారు.

ఉపసంఘం రేపు ఉదయం సమావేశమవుతుంది. అయితే, కార్యవర్గ సమావేశం మాత్రం నేటి రాత్రి ఇంకా కొనసాగుతుంది.

తెలంగాణా ప్రజా సమితి ప్రధాని ప్రతిపాదనలకు ప్రతిగా సూచించే ప్రతిపాదనలో, లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలకు ప్రధాని జారీ చేసే ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక తెలంగాణాను మంజూరు చేస్తున్నట్లు పేర్కొనాలని ప్రధానమంత్రిని అభ్యర్థించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రదేశ్ కొత్తకాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

ఎన్నికలలో పార్టీ విజయావకాశాలపై పరిశీలన

హైదరాబాద్, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ కొత్త కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నేటి సాయంత్రం ఇక్కడ గాంధీభవన్‌లో సమావేశమైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, జిల్లాపరిషత్తుల అధ్యక్షులు హాజరైనారు. పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి ఇంకా పలువురు ఇతరులు మాట్లాడారు. మధ్యంతర ఎన్నికల సందర్భంగా కొత్తకాంగ్రెస్ పార్టీ జిల్లాలవారీగా విజయావకాశాలను గురించి, ఈసమావేశంలో అంచనాలు వేసినట్లు తెలుస్తున్నది.

పార్టీ విజయావకాశాలను గురించి సభ్యులు మిక్కిలి ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తున్నది.

సంస్థకు సంబంధించిన విషయాలను గురించి, ఎన్నికలదృష్ట్యా ప్రచార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయవలసిన అవసరాన్ని గురించి సభ్యులు చర్చించారు.

ఆంధ్రలో 27 స్థానాలకు ప్రతిపక్ష సంఘటన అభ్యర్థుల పోటీ

రాష్ట్ర పాత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం అనంతరం శ్రీ సంజీవరెడ్డి వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)
హైదరాబాద్, జనవరి 3: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రాంతంనుండి తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించటానికై రాష్ట్ర పాత కాంగ్రెస్ కార్యవర్గం నేడు సమావేశమయింది. పార్టీ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఈసమావేశానికి హాజరైనారు.

పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. వెంకటసుబ్బయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ నీలం సంజీవరెడ్డి కూడా సమావేశానికి హాజరైనారు.

సమావేశం ముగిసిన అనంతరం శ్రీ సంజీవరెడ్డి పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ నేడు ఆంధ్రప్రాంతంలోని అన్ని జిల్లాల ప్రతినిధులతోను చర్చలు జరిగినాయని, తాను, శ్రీ వెంకట సుబ్బయ్య రేపు వివిధ జిల్లాల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరపగలమనీ చెప్పారు.

ఆతర్వాత స్వతంత్ర, జనసంఘం పార్టీల నాయకులతో తాము చర్చలు జరపగలమని శ్రీ సంజీవరెడ్డి చెప్పారు.

పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జనవరి 10, 11 తేదీలలో జరుగుతుందని, అభ్యర్థుల తుదినిర్ణయం ఈ సమావేశంలో జరుగుతుందనీ ఆయన చెప్పారు. అభ్యర్థుల నిర్ణయంలో రద్దు అయిన లోక్‌సభలోని సభ్యులకే ప్రాధాన్యం ఇవ్వగలమని ఆయన అన్నారు.

27 స్థానాలకు పోటీ

ఆంధ్రప్రాంతంలో 27 స్థానాలలో పాత కాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘం పార్టీల అభ్యర్థులు పోటీచేయగలరని శ్రీ సంజీవరెడ్డి వెల్లడించారు.

తెలంగాణాప్రాంతంలో ప్రజాసమితితో కొత్త కాంగ్రెస్ జరుపుతున్న రాజీ సంప్ర

(మిగతా 5 వ పేజీలో)

పాత కాంగ్రెస్, జనసంఘం, ఎస్.ఎస్.పి. లతో కొత్త ఫ్రంట్

అసంతృప్తితో చర్చలనుండి స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ మసానీ నిష్క్రమణ

న్యూఢిల్లీ, జనవరి 3 .: రానున్న మధ్యంతర ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించడానికై పాత కాంగ్రెస్, జనసంఘం, సంయుక్త సోషలిస్టు పార్టీలు కలిసి ఒక క్రొత్త ఫ్రంట్‌గా ఏర్పడినట్లు నేటి రాత్రి ప్రకటించబడింది.

ఈ విషయమై, ఈ మూడు పార్టీలవారు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశారు.

ఈ ప్రకటన వెలువడడానికి కొంచెం ముందు స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ మసానీ సమావేశం నుంచి అసంతృప్తితో వెళ్ళిపోయారు.

మసానీ ఆరోపణ

తరువాత శ్రీ మసానీ విలేఖరులతో మాట్లాడుతూ, జూన్ 28 ఎ. ఐ. సి. సి. తీర్మానం ప్రకారం సమగ్రమైన, సంపూర్ణమైన పొత్తు కుదుర్చుకోవడానికి మారుగా ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ఎన్నికల సర్దుబాట్లు మాత్రమే ప్రతిపాదించినందున, తాను చర్చల నుండి విరమించుకున్నానని తెలియజేశారు.

కనీసపు కార్యక్రమంపై పొత్తుకు సంబంధించిన అధికారం మాత్రమే ప్రస్తుతం తనకు ఉన్నదని, అందువల్ల ఈ క్రొత్త ప్రతిపాదనను జనవరి 13 న మద్రాసులో సమావేశమయ్యే తమ పార్టీ జాతీయ కార్యవర్గం ముందు పెట్టగలనని శ్రీ మసానీ వివరించారు.

పాత కాంగ్రెసు నాయకులు అనిశ్చిత వైఖరితోను, వూగిసలాట ధోరణితోను వ్యవహరిస్తున్నారని శ్రీ మసానీ ఆరోపించారు. నేడు చర్చలలో పాల్గొన్న ఎస్. ఎస్. పి. నాయకులు ఒత్తిడి తెచ్చిన ఫలితంగా పాత కాంగ్రెస్ నాయకులు తమ పార్టీతోను, జనసంఘంతోను సంపూర్ణమైన, సమగ్రమైన పొత్తు కుదుర్చుకుంటామని లోగడ చేసిన వాగ్దానాన్ని భంగపుచ్చారని ఆయన అన్నారు. ఎస్. ఎస్. పి. నాయకులు కేవలం సర్దుబాట్లపైన మాత్రమే తాము అంగీకరిస్తామన్న వైఖరిని అవలంబించారని శ్రీ మసానీ చెప్పారు.

"శ్రీ నిజలింగప్ప, నేను, జనసంఘ అధ్యక్షుడు శ్రీ వాజపాయ్ ఎన్నికల పొత్తుపై సంయుక్తంగా రూపొందించిన ముసాయిదా శ్రీ నిజలింగప్ప ముందున్నది. అయినా ఎస్. ఎస్. పి. ఒత్తిడికి లొంగి దానిని ఆయన "బుట్టదాఖలా చేశారు." అన్నారు. శ్రీ మసానీ.

తాను తయారు చేసిన ఒక ప్రకటన శ్రీ మసానీ విలేఖరుల గోష్ఠిలో చదివారు.

"లోగడ అనుకున్నట్లు సిద్ధాంతాల ప్రాతిపదికగా రూపొందించిన ఎన్నికల ఒప్పందాన్ని అంగీకరించడానికి మాత్రమే నాకు అధికారం ఉన్నది. అందువల్ల ఈ కొత్త పరిణామంపై నిర్ణయం చేయవలసినది పార్టీ జాతీయ కార్యవర్గం మాత్రమే" అని శ్రీ మసానీ స్పష్టం చేశారు.

తాను రేపు బొంబాయి వెడుతున్నట్లు శ్రీ మసానీ చెప్పారు.

'రాష్ట్రానికి సప్లయిచేసిన ట్రాక్టర్లు తిరిగితీసుకోవాలి'

లేదా మొత్తం సొమ్ము వాపస్ ఇవ్వాలని జర్మనీకి భారత ప్రభుత్వం సూచన

హైదరాబాద్, జనవరి 3 : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల కార్పొరేషన్‌కు సరఫరా చేసిన ట్రాక్టర్లన్నీ తిరిగి తీసుకోవలసినదని లేదా చెల్లించిన డబ్బు యావత్తూ తిరిగి రైతులకు చెల్లించవలసినదని భారత ప్రభుత్వం జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌ను కోరింది.

కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ టి. రంగారెడ్డి ఈ విషయం నేడిక్కడ విలేఖరులకు తెలియజేశారు.

జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ సుమారు 400ట్రాక్టర్లు సరఫరా చేసినదని,ఒక్కొక్క ట్రాక్టరు ధర రు. 15 వేలు అని శ్రీ రంగారెడ్డి చెప్పారు. ఈ ట్రాక్టర్లలో 164 ట్రాక్టర్లు కార్పొరేషన్ రైతులకు అమ్మింది. వాటిలో ఎక్కువ భాగం తయారు చేయడంలోనే యాంత్రికలోపం వల్ల పనికి రాకుండా పోయినవి. కొంత సర్దుబాట్లు చేసిన తరువాత కూడా ఇవి సక్రమంగా పని చేయలేదు. వరి పొలాలలో ఉపయోగపడే ట్రాక్టర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు కావాలని, మరి ఈ జర్మన్ ట్రాక్టర్లు అందుకు ఉపయోగపడలేదని శ్రీ రంగారెడ్డి అన్నారు. ఈ ట్రాక్టర్లు కొనడంలో రైతులు పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టడమే కాక, ఇతరత్రా ఇతర ట్రాక్టర్లకు సరిపడే విడిభాగాలు కూడా అనేకం కొన్నారని, ఆ విడి భాగాలు మార్చడానికి గాని, ఇతర ట్రాక్టర్లకు ఉపయోగించడానికి గాని వీలులేదని తెలియజేశారు.

మాతృమూర్తి: శ్రీమతి కామాక్షమ్మ

శ్రీమతి పోటుకూరి లక్ష్మీకాంతమ్మ

పవిత్ర ధనుర్మాస ప్రారంభ దినాన్ని ఎరపుడింపింది పవిత్రమూర్తి, మా పిన్ని శ్రీమతి కామాక్షమ్మ గారు!

ఆ మహనీయురాలికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆమరునాడు వైశ్య సేవా సదనంలో అందరం సమావేశమైనాము. ఇంతలో ఒక రుద్ధకంఠం ఈ గీతాన్ని ఆలాపించింది

"అమ్మా, కామాక్షి దేవి,
అఖిలాంధ్ర మహిళా ఉద్ధారిణీ
'అమ్మా'
ఆది శంకరుల పెంపుడు
సుందరి నీ
అభయుంబిక నందగ లేక.
అమ్మా! ఇంకేది నీను చోటిన"

అపద్రక్షిణి ఈ భువిమాకికి 'అమ్మా' ఈ గీతం వినిపించగానే ఎభలో ఉన్న పసిపిల్ల బాలాది ఆటుదు ఎందల విద్యార్థినులు ఒక్కమారు వెక్కి వెక్కి ఏడ్చారు!

ఆ గంభీర దృశ్యం, ఆమహనీయాను భూతి, ఆపూజ్య వ్యక్తియే ఆపవిత్రాత్మకు ఒక గొప్ప శ్రద్ధాంజలి!

అనాటి మా కళాశాల విద్యార్థినులకే కాదు, అఖిలాంధ్రంలో తల్లిపోయిన బిడ్డలై ఎంతమంది గోలు గోలున విలపిస్తున్నారో, ఈనాడు, శ్రీమతి కామాక్షమ్మ గారి ఎడబాటుకి!

84 ఏండ్ల పూర్ణ జీవితం గడపి, తన ఈ సుదీర్ఘ నిస్వార్థ మాన జీవితాన్ని వర్ణాంత సేవలతో సార్థకం చేసికొన్న మాన పియురాలు! మా పిన్ని!

దాపకర్ణ శ్రీ నాళము రామలింగయ్య గారు స్థాపించిన వైశ్య సేవాసదనం, ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలలద్వారా ఆమె చేసిన విద్యాసేవలే ఆంధ్ర ప్రజానీకానికి తెలుసును.

కానీ ఆవాళ కొందరకు, ఎన్నివిధాల ఆశ్రయ మిచ్చిందో! తల్లిలేని బిడ్డ కెంత తకు మాతృస్థానం వహించిందో! పేద ప్రజానీకానికి అధికారిణిగా, అవధికారిణిగా ఎంతెంత సహాయం చేసిందో లెక్క లేదు!

ఇసుకవేస్తే రాలకుండా అప్పటి వర్షంలో ఆమె అంతిమయాత్రలో పాల్గొని ఆమెను సాగనంపారు. మహనాయకులకు జరిగే వైభవంతో ఆమె అంతిమయాత్ర జరిగింది. రిక్షా సంఘాలవాళ్ళు, పువ్వుల అమ్మకం సంఘాలవాళ్ళు, పండ్ల కొట్ల సంఘాలవాళ్లు కింది మేజ స్ట్రేటుగా, కౌన్సిలరుగా ఉన్నప్పుడు ఆమె చేసిన అనేక సహాయాలను తలచు కొని "అమ్మతల్లి — ఎల్లరితల్లి —పోయిందా!" అంటూ అపురుపమని ఏడ్చారంటే అతిశయోక్తి కాదు. రాజ్య మహేంద్రవర పౌరులంతా పూలతో, పూల దండలను నిలువెత్తుగా వేసి, ఆమెను జేగీయమానంగా పూరేగించి తీసుకు వెళ్లారంటే, ఆమె పొందిన ప్రజానురాగమును ఆమెను మాతృమూర్తిగా ఆంధ్రజనత సంభావించిన తీరూ ఒక్కమారు కళ్లకు గట్టినట్లుంది. ఆ మహనీయురాలి ఉదాత్త స్వభావం గుర్తుకు వచ్చి ఒడలు పులకించి పోయింది!

ఆరోజు! ఒకనాడు! అది మరపురాని ఘట్టం! తెల్లవారి వీధి తలుపులు తీయ గానే వైశ్య సేవాసదనం వీధి అరుగుల మీద ప్రసవ రక్తపు మడుగులో వ్యక్తి అప్పుడే ఉన్న విస్మయాకులై ఒక ఇద్దరు బిడ్డలు! ఏడుగుపు కల్గించే ఆ దృశ్యాన్ని చూచి అంతా చిదరించుకొన్నారు. కరుణామయి కామాక్షమ్మగారు మాత్రం బాధతో విలవిలలాడిపోతూ ఆ అనాధలకు సకలోప చారాలు చేసి వాళ్లను బతికించింది. ఆ పిమ్మట ఎత్తుకుని తీసి, స్వయంగా ఆశ్రయమిచ్చింది!

ఆ పిల్లవాడిప్పుడు ఒక ఉద్యోగి!

అర్ధరాత్రి! "కామాక్షమ్మగారూ!" ఒక ఆర్తనాదం. "అమ్మా! ఈ బిడ్డడు నా అక్రమ సంతానం! పిడుగులాంటి నాకు సంఘంలో అంటుదీ తోసుకొని బతికేటందుకు కూడా స్థానంలేదు! నాకు మీ చల్లని చేతి క్రింద ఆశ్రయము మియ్యరా?" ఆ బిడ్డకు ఆశ్రమ మిచ్చి వద్దని పట్టులోకంతా ఒక్క పెట్టున ఆమెనుగగ్గోలు. ఆ నారు! కానీ, మాతృహృదయంతో, ధైర్య సాహసాదులతో కామాక్షమ్మగారు వారికి అండగా నిలిచారు!

పలితం! ఆ అబ్బాయి ఇప్పుడు గొప్ప సంపన్న గృహస్థు!

"కామాక్షమ్మగారూ! మాదగ్గర తల్లి దండ్రులు లేని ఇద్దరాడపిల్లలున్నారు! మీరు వారికి పెండ్లి చేయగలరనే ఆశతో రాజమహేంద్రవరానికి తీసుకు వస్తూ ఉన్నాము!" క్రొత్త పలుకుబడి ఒక ఉత్తరం.

"ఏం ఫరవాలేదు! నేనుండగా వాళ్ల కేమి లోటు రానీయను! ఇక్కడ ఉంచి మీరు విశ్రాంతిగా వెళ్లండి!" వాళ్ళకు కామాక్షమ్మగారి అభయహస్తం! ఇది!

కామాక్షమ్మగారి దివ్యసన్నిధిలో ఆశ్రయం పొందిన వారెందరో! ఆమె ఆశ్రయంలో పెండ్లిండ్లుకూడా జరిపించు కొని, దొసిలిండ్లలాంటి బిడ్డలతో కాపు రాలు చేస్తూ ఉన్నారు! వాళ్లిప్పుడు!

గుంటూరులో రాజకీయ సభా ప్రాంగణం! మహాసభలో కామాక్షమ్మగారు నిలుచుండి ఉన్నారు! ఇంతలో ఎవరో ఒకామె గిజగిజా ఏడ్చి పాదములబట్టి ఆమె కాళ్ల మీదపడి" "నన్ను క్షమించమంటేకాని లేవను"న్నది. ఆమెను లేవదీసి గుండెలకు హత్తుకుని "వెర్రిపిల్లా! ఏమిటే పిచ్చి! మీరెంతా నా పిల్లలు కారా!" అన్నది కామాక్షమ్మగారు!

ఆమె ఒకప్పుడు కామాక్షమ్మ గారిపై తిరుగుబాటుచేసిన విద్యార్థిని! ఏం? ఆ పేద విద్యార్థినుల కాశ్రయమిచ్చి విద్య నేర్పుల నిచ్చిందో, ఎందరకు జీవనోపాధి కల్పించిందో!

మైసూరునుండి పూనా, బొంబాయి, కలకత్తావరకూ ఏదో ఒకవిధంగా ఆమెచే ఉపకారం పొందిన పిల్లలసంఖ్య అసంఖ్యాకం. ఎక్కడకు వెళ్లినా కను పడుతూనే ఉంటారు. పల్లెటూరే కానీ, పట్టణమైనదే గానీ, ఈ పూళ్లో నా పిల్లలున్నారు వాళ్లను చూడండి! అని పండో, కాయో తీసికొని పరుగెత్తి వెళ్లే మాతృమూర్తి! కరుణార్ద్ర హృదయ! అల్ప సంతోషి! ఏదీ, మాపిన్ని! కామా క్షమ్మగారు! నే... కనుపించు మాతృ మూర్తి ఎక్కడ కనిపిస్తుందిక?

ఇన్ని లక్షణములందిలో ఎందరకున్న దీకరుణా స్వభావం! ఎన్ని కష్టాలు వచ్చినా చలించని ఆ ఆశ్రితవాత్సల్యం! ఆ దీనరక్షకత్వం! బాధలో ఉన్నవారి దగ్గరకు పరుగెత్తి వాళ్లకు మార్గం చూపించే ఆ ఆర్ద్రహృదయం!

పిన్నీ! మమ్మల్ని విడిచి వెళ్లి పోయావా? మా అంజలి స్వీకరించు తల్లీ!

సంగీత ప్రియులను అలరించిన శ్రీ సి. చిట్టిబాబు వీణ కచేరి

ఇండియన్ ఫైనార్ట్స్ వారికి శ్రీ చిట్టిబాబు చేసిన వీణకచేరి వినోదాత్మకంగా కొంత సేపు, లయ ప్రధానంగా కొంతసేపు, విస్మయ జనకంగా ఇంకొంతసేపు సాగి, అన్నితరగతుల శ్రోతలనూ, అంటే సంగీతంలో ప్రవేశం లేని సాధారణ శ్రోతనూ, మృదంగ, ఘట విన్యాస ఛీమానియైన లయప్రియ శ్రోతనూ, కర్ణాటక సంగతులలోని కర్ణమాధురి నెరిగిన ప్రౌఢశ్రోతనూ, వేరు వేరు సమయాలలో మెప్పించింది.

మొదటి మూడు కీర్తనలు అందరినీ రంజింపచేసినవి. గౌరిమనోహరిలో "గురు లేక", ధన్యాసిలో "సంగీతజ్ఞానము", సీటిలో సంగీతగానికి కావలసిన వివయమూ, నిర్వేదమూ ప్రతిబింబించినట్లు తపింప జేశారు శ్రీ చిట్టిబాబు. తరువాత బిలహరి మనోహరంగా ఆలపించి "కనుగొంటిని" వినిపించారు. ఒక్కొక్క మాటులోనూ ఆ కీర్తనభావం తొణికిసలాడింది. కవేరీ ఆదిలోనే యీవిధంగా రక్తికట్టడం చాలా అరుదుగా జరిగే సంగతి.

ఆలాపనతో నాడు చిట్టిబాబు తోడిరాగాన్ని అలంకరించిన తీరు, ప్రతికోణం నుంచి స్వర విన్యాసాలను క్రోడీకరించిన సౌరు వర్ణనాతీతం. ఇంత ఘనమైన రాగాన్ని 'నుమ్మింత?' అని వాయించి యీవిధంగా మెప్పించగలవారు లేరు. ఇంతటి రాగాలాపన తరువాత 'కద్దనువారికి' కీర్తన వినిపించిన విధములో మృదంగ, ఘట పోషణ యొక్కువగా కనిపించింది. శ్రీ గురువాయూర్ దొరై మృదంగంపైనా, శ్రీ మంజనాథన్ ఘటంపైనా, శ్రీ చిట్టిబాబు వీణపైనా సమాన కాలం తీసుకొని ఆ పాటను నడిపారు.

తరువాత సవరసక్నదలో 'నినువినా' కీర్తన తలుకు చురుకుగా చూపించి, షణ్ముగప్రియలో రాగం యెత్తుకొన్నారు. మాధుర్యం స్వరరూపంలో మూర్తీభవించిందా, స్వరమే మాధురీ రురియై ప్రవహించిందా—అన్న సందేహాలు కలిగాయి ఆ ఆలాపన, తరువాతి తానం వింటుంటే! పల్లవిలో మరి రెండు రాగాలు, సాధారణంగా జావళీలలోనూ, పదాలోను శృంగారరసం ఉట్టిపడటానికి ఉపయోగింపబడే కాపి, బేహాగ్ వాయించి, పది జావళీల, పదాల శృంగారభావాన్ని కాచి వడబోసిన అనుభూతి కలిగించారు.

ఈ లలిత శృంగార రసాస్వాదన ప్రయత్నంలోనే మరి మూడు పాటలు, కడపకుతూహలంలోని స్వంత రచనయైన తిల్లానా, తన గురువుగారైన ఈమని శంకరశాస్త్రి విరచితమైన కల్యాణ్ జావళి "మంచిదినము", తన తండ్రిగారైన చల్లపల్లి రంగారావు పల్లవి వ్రాయగా, శ్రీ చిట్టిబాబు సింధు భైరవిలో వరసనేసిన 'ఆడేను పాడేను', శ్రోతలను తన్మయుపరచి మనస్సునకు కితకితలు పెట్టినవి.

కట్టకడకు 'ఇందిమూడు' అనే పాశ్చాత్య రచన కొద్దిసేపు వాయించారు. సభాధ్యక్షులైన శ్రీపాద పినాకపాణిగారు కూడా మహదానందం వ్యక్తపరుస్తూ, పైదానిని విన్నారంటే తక్కిన పామరుల సంగతి వేరే చెప్పాలా?

ఆ ఉదయం తరువాత చేసిన నవసంధి నృత్యం కేవలం దేవాలయాల్లో విధుల నిర్వహణకు చెందినది. బహిరంగ ప్రదర్శనల కనువైన భక్తి, రక్తి—రెండూ లేవు అందులో!

ముఖంలో భావం ప్రకాశింపజేయటం, 'అరమండి' లో సరిగా కూర్చొని చేయటం వీటిలో ప్రవేశం, నమ్మకం హేమమాలిని లేకపోవటంతో వర్ణం (కాపిలో స్వాతితిరునాళ్ రచన) వివర్ణమై పోయింది. గరుడ హస్తం యొగిరే పక్షిరాజులాగ కాక ఎడుమెత్తి ముందుకు సాగే కివిలాగ తోచింది.

రెండవ భాగంలో చక్కని తమిళ పదాలు, వెట్టబ్ది నేరత్తిలే (హుసేని), తెలుగు పదం 'దారిజూచుచున్నది' (శంకరాభరణం) యెన్నుకున్నారు. భావం లేనిదే లాభం? ముగ్గురి దవరి ఎడ కాస్త మెరుగ్గైన భజనకూటంలో వున్నది కాపి పాలకోసం కాస్త వాళ్లలో వాళ్లు పోట్లాడుకొన్నా. వి. కే. సుమిత్ర రెండు శ్లోకాలు సుఖంగా పాడింది.

రిహార్సలు మక్కువనపట్టి రోస్తే పరిణామం యిలానే వుంటుంది. శరీరమే కాక బుద్ధి మనస్సు అందులో అగ్నమైనప్పుడే ప్రయోగానికి, ప్రయోజనానికి సమన్వయం కుదిరేది.

—వి. ఎ. కె. రంగారావు.

హాజీ పాలకులకు నష్టపరిహారం

ప్రధాని వివరణ

న్యూఢిల్లీ, జనవరి 3 : మాజీ పాలకులకు 'తాత్కాలిక అలవెన్సులు' అన్న 'నష్టపరిహారాన్ని' గురించి డిసెంబరు 15 వ తేదీన కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తాను ఎటువంటి ప్రస్తావన చేయలేదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి స్పష్టం చేశారు.

కమ్యూనిస్టుపార్టీ నాయకుడు శ్రీ భూపేశ్ గుప్తా వ్రాసిన లేఖకు సమాధానమిస్తూ, 'నష్ట పరిహారాన్ని' గురించి తానేమీ మాట్లాడలేదని భరణాల సమస్య క్లిష్టమైనది కనుక, సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ప్రధాని తెలియ జేశారు.

శ్రీ భూపేశ్‌గుప్తా తన లేఖలో పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంలో పైగా "తాత్కాలిక అలవెన్సులు"గురించేచెప్ప, 'నష్ట పరిహారం' గురించి ఎన్నడూ మాట్లాడలేదని ప్రధానికి గుర్తు చేశారు. భరణాల రద్దు విషయంపై మాజీ పాలకులతో సంప్రదింపులు జరిపే తలంపును ప్రభుత్వం విడనాడాలని ఆయన కోరారు.

శ్రీ భూపేష్‌గుప్తా డిసెంబరు 20 వ తేదీన వ్రాసిన లేఖకు 25 వ తేదీన ప్రధాని సమాధాన మిచ్చారు.

తెనాలిలో తిరుపతి వేంకటకవుల శత జయంత్యుత్సవాలు

తెనాలి, జనవరి 3 : స్థానిక తాలూకా జూనియర్ కళాశాలలో శ్రీ తిరుపతి వేంకట కవుల శత జయంత్యుత్సవాలు ఇటీవల మూడు రోజులపాటు జరిగాయి. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వేంకట కవుల నాటకాల ప్రాశస్త్యాన్ని గురించి మాట్లాడుతూ జోహారు అర్పించారు. శ్రీ నూరి రామకోటిశాస్త్రి సభకు అధ్యక్షత వహించారు. శ్రీ మస్సవ ఉపేంద్రరావు, కుమారి నూరి మువర్చల మాట్లాడారు. పిఠకాల సిబ్బంది 'పాండవోద్యోగ విజయములు' నాటకం ప్రదర్శించారు. తొలిరోజున సభకు డాక్టర్ వెంపటి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. శ్రీ హరి సాంబశివశాస్త్రి ఉత్సవాలను ప్రారంభించారు. శ్రీయుతులు తుమ్మల సీతారామమూర్తి, తెళ్లపల్లి చంద్రశేఖరశాస్త్రి, వెంపటి మల్లికార్జున శాస్త్రి ప్రభృతులు వేంకట కవుల కావ్యాలను గురించి మాట్లాడారు. రెండవరోజున శ్రీ కావూరి సుబ్బరామయ్య అధ్యక్షతన సభ జరిగింది. శ్రీయుతులు జూపూడి గోపాల కృష్ణమూర్తి, విప్పుల కోటేశ్వరరావు ప్రభృతులు అవధానములు—చాటువులు' గురించి మాట్లాడారు.

తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా తిరుపతి వేంకట కవుల శతజయంత్యుత్సవాలు జరిగాయి. డాక్టర్ పలసాని మాధవరావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ కల్లూరి ఎస్. కృష్ణమూర్తి వక్తను పరిచయంచేశారు. శ్రీ ఇంటూరి శ్రీమన్నారాయణ స్వాగతం చెప్పారు. శ్రీ వెంపటి మల్లికార్జునశాస్త్రి వేంకటకవుల సేవలను గురించి మాట్లాడారు. శ్రీ శ్రీమన్నారాయణవందనసమర్పణచేశారు.

ఇండియన్ జూనియర్ చాంబర్‌కు ఎన్నిక

విశాఖపట్నం, జనవరి 3 : విశాఖ జూనియర్ చాంబర్‌కు చెందిన శ్రీ ఎం. వి. ఎస్. మూర్తి ఇండియన్ జూనియర్ చాంబర్ ఉపాధ్యక్షుడుగా 1971 సంవత్సరానికి ఎన్నికైనారు. ఈ జోన్‌లో ఆంధ్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 చాప్టర్లు వున్నాయి.

హైదరాబాద్‌లో కుమారి రేవతి నృత్యం

హైదరాబాద్, జనవరి 3 : హైదరాబాద్ రవీంద్ర భారతిలో జనవరి 1 న కుమారి రేవతి నృత్య ప్రదర్శన జరిగింది. చలనచిత్ర నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లోని నాట్య సంస్థలు సాంస్కృతిక రంగాలలో ఉత్సాహం ప్రదర్శిస్తున్నవని, నాట్యం మున్నగు కళలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రధాన అతిథిగా సమాచార మంత్రి శ్రీ ఎ. వాసుదేవరావు వచ్చారు. రాష్ట్ర నాట్య సంఘం ఈ నృత్య ప్రదర్శన, సభను నిర్వహించింది. కుమారి రేవతి శ్రీ ఎ. ఎస్. చిన్నస్వామిరాజు కుమార్తె, వయస్సు 10 సంవత్సరాలే అయినప్పటికీ కూచిపూడి, భరత నాట్యం అత్యధిక నైపుణ్యంతో ఆమె ప్రదర్శించగల్గింది.

దేశ సమస్యల పరిష్కారానికి సృజనాత్మక కృషి అవసరం

బెంగుళూరు సైన్సు కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటన

బెంగుళూరు, జనవరి3: దేశం ప్రస్తుతం ఎదుర్కొనే అనేక క్లిష్ట సమస్యలను పరిష్కారం చేయడానికి సృజనాత్మకకృషి, విశ్వాసంతో నిండిన వాతావరణాన్ని సృష్టించాలని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడు శాస్త్రజ్ఞులకు విజ్ఞప్తి చేశారు.

ఇక్కడ నేడు ఇండియన్ కాంగ్రెస్ 58వ వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ రాజకీయ విషయాలపట్ల సహనం, గౌరవం పెంపొందింపచేసే బాధ్యతను విజ్ఞాన శాస్త్రవేత్తలు వహించాలని అన్నారు. ప్రధాని వరోక్షంలో మైసూరు గవర్నర్ శ్రీ ధర్మవీర ఆమె ప్రసంగాన్ని చదివి వినిపించారు.

మనుష్యుల్నిగానీ, ప్రకృతి శక్తులనుగాని ప్రళయానికి వినియోగించుకొనే దృక్పథంతో శాస్త్రజ్ఞులు ఆలోచించరాదని, మానవాళి ప్రయోజనాలు సాధించేందుకు శాస్త్రజ్ఞులు ప్రకృతి శక్తులను వినియోగించాలని ప్రధాని అన్నారు.

జీవన పరిస్థితులలో, పరిసరాలలో వచ్చే మార్పులు ప్రజల మనస్సుల్లో ఆందోళనను సృష్టించరాదని ఆమె అన్నారు.

మానవ జీవితానికి కావలసిన అవసరాలను సమకూర్చడంలో ప్రజలు తమ మానవతా విలువలనుగాని, ఒక జాతిగా, వ్యక్తులుగా వారు తమ ప్రత్యేకతనుగాని, పెద్దమగారి కోల్పోకుండా ఒక కొత్త మార్గం చూపే బాధ్యత భారతీయ శాస్త్రజ్ఞులపైనుంది. దీనినిజాదు ఒక సవాలుగా తీసుకోవాలి అని ఆమె అన్నారు.

"మనిషి అవసరాలు లోతు రాత్రితుంచి మించిపోయాయి. ఇలాటపరిస్థితిలో [illegible] సాంకేతిక పరిశోధనలు మనిషికి [illegible] వులకు విజ్ఞానశాస్త్ర అవసరం [illegible] వుంది" అని ఆమె అన్నారు. [illegible] పరిపూర్ణంగా వికసించాలంటే [illegible] ఆధునిక సమాజంలో [illegible] భద్రతలు నెలకొని వుండాలి అని అన్నారు.

మానవుడు [illegible] ప్రభావనుండి మానవతా [illegible] కల్పించవలసిన అవసరం ఎంతయినా వుంది అని ప్రధాని అన్నారు.

భారత ప్రగతికి [illegible] ఇచ్చి, సామాన్య పూర్వీకుల [illegible] విస్మరించరాదని [illegible] ప్రసంగంలో పేర్కొన్నారు.

"కొత్త విలువల కోసం విజ్ఞానశాస్త్ర కృషిచేయాలని, సత్యాన్వేషణ, [illegible] విజ్ఞానశాస్త్రంలోని [illegible]" అని ఆమె [illegible] సాధనం అని ఆమె అన్నారు.

అనేకమార్పులకు దేశం గురి [illegible] కాబట్టి, [illegible] జీవన [illegible], నిరుద్యోగం [illegible] సంరక్షణ [illegible] కృషి గావించాలని ప్రధాని అన్నారు.

శతాబ్దాలుగా భారత సంస్కృతి, దాని కళలో సాంకేతిక, శాస్త్రీయ పరిశోధనలు అంతర్భాగంగా ఉన్నాయి.

అనేక పరిశ్రమలలో సాంకేతిక పెద్ద మార్పులు తీసుకొని రావడానికి దేశం ప్రతిఘటించడంలేదు. అందుకు దేశం సానుకూలంగానే యున్నది" అని ప్రధాని అన్నారు.

ఆయుధాల ఉత్పత్తిలో స్వావలంబనం, నౌకా నిర్మాణం, ఇంజనీరింగ్ వంటి విషయాల మున్నగు పరిశ్రమలలో ఇతర దేశాలలో కనుగొన్న కొత్త విధానం వనుసరించి స్వీకరిస్తున్నది. అంతేకాకుండా ఇటువంటి శాస్త్రీయ పరిశోధనలను దేశంలోనే సాగిస్తున్నారు కూడా. ఈ స్వావలంబన శక్తియే, యూరోపు దేశాల వ్యాపారస్థులను మన వైపు ఆకర్షిస్తున్నది అని ఆమె అన్నారు.

తమిళనాడు అసెంబ్లీ రద్దు తథ్యం

(1 వ పేజీ తరువాయి)

ప్రభుత్వ నిర్ణయం పట్ల జనరల్ కౌన్సిల్ సభ్యులు హర్షామోదాలు వ్యక్తం చేసినట్లు శ్రీ కరుణానిధి చెప్పారు.

ఎన్. జి. ఓ. లకు జీతాలను పెంచడం ద్వారా ప్రభుత్వోద్యోగుల కోర్కెలను తీర్చినందుకు జనరల్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని అభినందించింది.

పార్టీకి చెందిన ఒక సీనియర్ సభ్యుడు తరువాత "ఆంధ్రప్రభ ప్రతినిధి"తో మాట్లాడుతూ, అసెంబ్లీని రద్దు చేయాలన్న విధాన నిర్ణయాన్ని గైకొనడం జరిగిందని, అయితే, ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు వదిలి వేయడం జరిగిందని చెప్పారు.

అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను కొద్ది మంది మాత్రమే కొన్ని అనివార్య కారణాల వల్ల వ్యతిరేకించారు. స్వల్ప వ్యవధిలో ఎన్నికలకు సమాయత్తం కావడం దుర్లభమన్న అభిప్రాయాన్ని మరి కొందరు సభ్యులు వ్యక్తం చేశారు.

టి. నగర్‌లోని కల్యాణ మండపంలో జనరల్ కౌన్సిల్ సమావేశం దాదాపు 90 నిముషాలసేపు జరిగింది. మంత్రులు, కార్యవర్గ సభ్యులు, జనరల్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, ఎం. పి. లు, లెజిస్లేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తొలుత ముఖ్యమంత్రి చర్చను ప్రారంభిస్తూ, అసెంబ్లీ మధ్యంతర ఎన్నికలను నిర్వహించడంలో గల ప్రయోజనాలను గురించి వస్తాయను గురించి వివరించినట్లు తెలుస్తున్నది.

అసెంబ్లీ రద్దు కునుముఖంగావున్న సభ్యులు సమావేశంలో చర్చ జరుగుతున్న సమయంలో హర్షధ్వానాలు చేశారు. అప్పుడప్పుడు హర్షాతిశయంతో సభ్యులు చప్పట్లు కొట్టడం కూడా బయట వేచియున్న పత్రికల వారికి వినిపించింది.

"అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేయడానికి ఎవరు అడ్డు చెబుతున్నారు ?" అని పత్రికలవారు శ్రీ కరుణానిధిని, డి. ఎం. కె. జనరల్ కౌన్సిల్ సమావేశం ముగిసిన పిదప ప్రశ్నించగా "మీరే" అని శ్రీ కరుణానిధి సమాధాన మిచ్చారు.

అసెంబ్లీ రద్దు విషయమై ఒకటి లేదా రెండు రోజులలో ఒక ప్రకటన వెలువడగలదని శ్రీ కరుణానిధి చెప్పినప్పటికీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తరువాత సోమవారం సాయంత్రం శ్రీ కరుణానిధి ఒక ప్రకటన చేయగలరని భావింప బడుతున్నది.

(డి. ఎం. కె. కు చెందిన ప్రముఖ నాయకుడు శ్రీ నవాబ్ హనీఫా కౌన్సిల్ సీటుకు ఏకైక అభ్యర్థి. సోమవారం నాడు సాయంత్రం మూడు గంటలకు ఈ ఎన్నికల ఫలితాన్ని ప్రకటిస్తారు).

అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి మరి కొన్ని రోజులు వేచియుండే అవకాశం కలదని సీనియర్ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

"శ్రీ కరుణానిధి అనవసరంగా చిక్కులు తెచ్చిపెట్టుకోరు. దేశంలోని ఇతర ప్రాంతాలలో రాజకీయ పరిణామాలను ఆయన గమనించవలసి వుంది. అవసరమయ్యే పక్షంలో తుది నిర్ణయం గైకొనడానికి శ్రీ కరుణానిధి వారం రోజుల వ్యవధి తీసుకోవచ్చు" అని వారు తెలియజేశారు.

ఆపద్ధర్మ ప్రభుత్వం

"అసెంబ్లీని రద్దుచేసే పక్షంలో రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధిస్తారా ? లేక ఆపద్ధర్మ మంత్రివర్గం ఉంటుందా ?" అని పత్రికలవారు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధికి ప్రశ్నించారు.

"శ్రీ అచ్యుతమీనన్ స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు కేరళలో ఏమి జరిగింది ?" అని శ్రీ కరుణానిధి పత్రికల వారిని ప్రశ్నించారు.

అందువల్ల అసెంబ్లీనిరద్దు చేసిన తరువాత శ్రీ కరుణానిధి మంత్రివర్గం ఆపద్ధర్మ మంత్రివర్గంగా కొనసాగగలదని దీనితో స్పష్టమైనది.

అసెంబ్లీని రద్దు చేయాలని తాను నిర్ణయించే పక్షంలో తప్పకుండా మంత్రివర్గ సహచరులతో సంప్రదించడం జరుగగలదని శ్రీ కరుణానిధి స్పష్టం చేశారు.

అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను మెజారిటీ సభ్యులు బలపరిచారా ?" అని పత్రికలవారు ప్రశ్నించగా,

"అసెంబ్లీ రద్దుకు అనుకూలంగాను, ప్రతికూలంగానూ కూడా సభ్యులు ప్రసంగించారు. అయితే, ఎందరు అనుకూలత వ్యక్తపరచినదీ నేను లెక్కించ లేదు" అని శ్రీ కరుణానిధి సమాధాన మిచ్చారు.

నేడు జనరల్ కౌన్సిల్ సమావేశానికి డి. ఎం. కె. సభ్యులు వ్యాపార సరళిలో నిర్వహించారు.

అసెంబ్లీ రద్దుకు సుముఖంగా ఒక నిర్ణయాన్ని అత్యంత స్వల్ప వ్యవధి — 90 నిమిషాలలోనే గైకొనడం జరిగింది.

జనరల్ కౌన్సిల్ చర్చల గురించి వివరించడానికి సమావేశ స్థలానికి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రావలసిందిగా పత్రికల వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే, కౌన్సిల్ సమావేశం నిర్ణీత కాలానికి అరగంట ముందే ముగిసింది.

రాష్ట్రపతితో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ, జనవరి 3 : ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిర మొన్న రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరిని కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలను అందజేశారు.

చిత్రజగత్తు



" మా ఆవిడ చేస్తానన్నదేదీ ఒక్కటీ చెయ్యదు. 'అవిడ చెయ్యను' అన్న పనులన్నీ పూర్తుగా చేసేస్తుంటుంది "

" అయితే ప్రధాని కావడానికి గొప్ప లక్షణాలున్నాయన్నమాట. ఎన్నికలకు నిలబెట్టండి ! "

ఆషామాషీ

ప్రేమాతీత పవిత్ర తమా కాంక్షలు పలపదంలో చాలామంది,—లకరకాల భావాలకు గల కార్డులు పంపుతూ వుంటారు. వాటిని చూచినప్పుడు జీవితానికి జాతికీ గల సంబంధ మేమిటా అని కొంతంసేపు ఆలోచింప వలసిన అవసరం ఏర్పడుతూ వుంటుంది.

జీవితాన్ని అనేక దృక్కోణాలలో చూడవలసిన అవసరం వుంటుంది. కేవలం అటూ ఇటూ—కొన్నిటిలో కొన్ని కొంటారు.. కొన్ని చిత్ర విచిత్రాలు, కొన్ని జీవిత వేదాంతాన్ని బోధిస్తూవుంటాయి. ఇలాటి చిత్రాలు కొన్నిటిని గురించి వివరిస్తాను..

ప్రేయసి విహారానికి గులాబి నీటికాల్వ

ఆ రసికోత్తముడు— తన ప్రేయసి విహరించే ప్రాంతమంతా గుబు గుబులతో నిండి పోవాలనే కాంక్షతో ఆరామంలో ఒక చిన్న కాలువ త్రవ్వించి దాన్ని గులాబి నీటితో నింపి వేశాడట.

రోజుకే పదివేల గులాబి పువ్వులనొ తెచ్చి ఆ నీటిలో వదిలే వారు..నీటికి పరిమళం రావటమే కాకుండా, అలలపై తేలే ఆ రేకలు, భోగ లాలసుల గుండెల్లో మెరిసే వలపు తలుకుల్లాగా భాసించాయట.

మహారాణి ముని మాపు వేళల్లో ఆ కాలువ ఒడ్డున విహరిస్తూ వుండేది. ఒక రోజు కాలువలో గల నీటి అంచుల్లో పేరుకొన్న నురుగులాటి పదార్థం కనిపించిం దామెకు. చెలికత్తె చేత అది తీయించి అర చేతిలో వేసుకొంది. అది తైల రూపంలో వుంది. అద్భుతమైన సువాసన వెదజల్లుతోంది.

ఆమె ఆనందానికి అంతులేదు. ఆమెకు భర్త పేరు శాశ్వతం చెయ్యాలని పించింది. అంతేగాకుండి వారి పేరుకోసం వీరు — వీరి పేరుకోసం వారు తహతహలాడుతూ వుండే వారా కాలపు వెర్రి జంటలు.. అందుకల్లనే వారలాటి వలపు పంటలు పండించి శాశ్వత కీర్తి సంపాదించుకో గలిగారు..

జహంగీర్ అత్తరువు అవతరణ

అసలు విషయంలోకి వస్తే ఆ రాణి గులాబి తైలానికి "ఆల్ జహంగీరి" అని నామకరణం చేసింది. భర్త నామాన్ని ఘుమ ఘుమల్లో ముంచెత్తింది.—ఆపేరు శాశ్వతమైంది. అదే ప్రఖ్యాతి చెందిన "జహంగీర్ అత్తరువు"

గులాబి పర్షియాయందుండి మధ్యధరా సముద్ర పర్యాటంగా మెల్లగా పయనించింది ఇంగ్లండు దేశానికి. పిరియాలో గులాబులు అతిగా వ్యాపించినాయి..వాటికి"ఇక్కన్ గులాబులు" అనే నామకరణం ఏర్పడింది. అవి ఎంతో ప్రశస్తి చెందినాయి.

రోమ్ నగరంలో గులాబులు ఎంతో గౌరవింప బడినాయి. పండుగలు పబ్బాలలో ఎటు చూసినా గులాబి ఘుమ ఘుమలు పలకరిస్తూవుండేవి.. విచ్చి వికసించిన గులాబి తోటల్లో విహరించే అనుభూతిని కల్పించేటంతగా వాటిని ఉపయోగించేవారు.

నడవడానికి గులాబులు పరిచే వారు.. విందులు జరిపే బల్లలమీద గులాబులు పరిచేవారు. ఆహారం వడ్డించే పళ్లాల చుట్టూ గులాబులు పెట్టేవారు. ఆహారంలో కూడా గులాబి రేకులు వడ్డించేవారు.. ఎక్కడ చూసినా గులాబి మయం.. వివాహ సమయాలలో పెళ్లి కూతుర్ని గులాబి పూలతో అలంకరించేవారు.

క్రొగనోటుల తలపై గులాబీకిరీటం

ఇంకొక విశేష మేమిటంటే ఎంత్తు పోనీయాలు సేవించే సమయంలో 'చిత్తుగా' తాగి వెరిపోకుండా వ్యక్తుల నెత్తిన గులాబి కిరీటాలు పెట్టేవారు.. దాని అంతరార్థం— గులాబి ముళ్ళ లాగా, వారి అంతరాత్మల్ని సత్యాలా బావం గ్రుచ్చుకోవాలనట. ఎంత మంది అదంతా మరిచి మత్తులో మునిగే వాళ్లో, ఎంత మంది తల తడుము కొంటూ తాగేవారో తెలియదు. ఆ ఆచారం మాత్రం చాలకాలం ప్రచారంలో వుంది.

అక్కడ "గులాబుల నీడలో" అనే మాట ఒకటి వ్యాప్తిలోకి వచ్చింది. అంటే— 'రహస్యం' అని అర్థమట.

ఈక్షిబీటులు ఏదైనా సమావేశం జరిపినప్పుడు 'గులాబుల నీడలో' అనేది ప్రకటించేవారుట. అంతటితో ఇతరులకు ప్రవేశం రద్దు అయ్యేదట—

గులాబులు క్రొత్తగా అవతరించిన కాలంలో కొందరు విచ్చిన పువ్వుల్ని నాణాల క్రింద వాడుతూ వుండేవారుట. అవతల వ్యక్తులు విలువైన నాణమిచ్చిన దానికంటే—గులాబు లిచ్చినప్పు డెంతో ఆనందం, తృప్తి చెందేవారుట.

గులాబి వీరునికథ

మధ్యధరా సముద్రంలోని ఒక చిన్న దీవిలో ఎలాగో ఒక గులాబి మొక్క పెరిగిందిట. అది ఎర్రగులాబి. ఎంద రెందరో వచ్చి ఆ పువ్వులకోసం చేతులు జాపడం ప్రారంభించారు. కాని ఆ యజమాని అంగీకరించలేదు. కోటి నవరస్సుల ఘుమాటగా ఆ మొక్కను కాపాడుకోవడం ప్రారంభించాడుట... చివరకు ఆ పువ్వుకోసం ప్రయత్నించిన ఒక ధనవంతుడు— అర్ధరాత్రివేళ ఆ యజమానిని పట్టి నీటిలో త్రోయించి మొక్క ఎత్తుకు పోయాడుట..

ఆ యువకుని ఈదుతూ తెల్లవారి తిరిగి వచ్చాడనీ— రాజుతో ఫిర్యాదు చేసి మొక్కను తిరిగి సంపాదించాడని చెప్తారు కథకులు.అందుకే "గులాబివీరుడు"నే పేరు కూడా వచ్చిందిట.

గులాబుల కథలు ప్రపంచంలో ఎన్ని వున్నాయో! గులాబి తోటలు ఎన్ని వున్నాయో "ప్రణయంలో గులాబి" మంచి పాత్ర వహిస్తుంది. ఆ చరిత్ర అపారం....

— రాపూరు

ప్రణయంలో గులాబి పరాబు...

ఇలా పంపే కార్డులలో కొన్నిటిమీద ఘుమఘుమలు ఘుమ ఘుమలాడించే గులాబులుంటాయి. గులాబులలోవున్న కవిత్వం మరివేటిలో వుంటుంది కవిత్వానికిగులాబి నేరం.. ప్రణయానికి గులాబి పరాబు.. పువ్వుల జాతులలో పువ్వుల నవాబు..

అందువల్లనే గులాబులకు అద్భుతమైన చరిత్ర వుంది. సర్ ఆసిల్లుకు యుద్ధానికి వెళ్లాడుట. భార్య ఆసీభర్త రాకకోసం కిన్నెలలో పత్తులు వేసుకొని కూర్చొన్నదట. చూడగా, చూడగా అతడు ప్రత్యక్షమయ్యాడు. అతనిరాకకే ఆమె ఎంతో పులకాంగి పొందింది

అతడు రాగానే మూతవున్న చిన్న సీసా ఆమె చేతికిచ్చాడు ఎంతో ఆనందంగా. ఆమె ఆర్థంకాని చూపులు చూసింది. "ఇది నీకు తెచ్చిన అపూర్వమైన కానుక ప్రియతమా!... మూత తీసి ఆఘ్రాణించు " అన్నాడు.

యూరపులో మొదటి అత్తరు చిటికె!

ఆమె అలాగే చేసింది. ఎంతో పరిమళం పీల్చిందామె మనస్సులో.. ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది.. "ఏమిటి! ఇంత సువాసన ఎక్కడిది? అని ప్రశ్నించింది. "పర్షియా దేశం నుంచి తెచ్చిన గులాబి అత్తరువు సుందరీ!" అని అతడామె గులాబి చెక్కిలి చిన్న చిటికె వేశాడు..

యూరపు దేశాలలో అంతవరకూ 'అత్తరువు చిటికె'లు లేవు. ఆసీకే ప్రప్రథమంగా ఆ చిటికె దక్కింది.

తన అదృష్టాన్ని తలుచుకొని ఆమె భర్తకు మొక్కింది. ఆమె ఏమిటి! గులాబి పుట్టుకలో ఎందరు సుందరుల చెక్కిళ్ళు కందిపోయినాయో !.. అప్పటికే యూరపులో గులాబి యుగం ప్రారంభమైంది.

ఎర్ర గులాబులకు పర్షియా, ఇండియాలు పుట్టిళ్లు.. ఈ పవిత్ర స్థలాలలో పుట్టడం వల్లనే అంతటి పరిమళాన్ని పొంద కలిగినాయేమో ! .... అయితే గులాబి అత్తరువు మొదట్లో తయారు చేసింది పర్షియా దేశమే. దీనికి సంబంధించిన చిన్న కథ ఒకటి వుంది.

పర్షియా రాజు జహంగీరుకు భార్య అంటే అంతులేని అనురాగం... ఆ సౌందర్య రాశికి అతని హృదయం అంతు లేని జోహార్లు అందజేస్తూ వుండేది. ఆ సుకుమారిని ఎలా గౌరవించాలో తెలియక అతని హృదయం గిలగిలా [illegible]

భాషలు వేరయినప్పటికీ సాహిత్య హృదయం ఒకటే

మద్రాసులో రచయితల శిబిరాన్ని ప్రారంభిస్తూ తమిళనాడు విద్యామంత్రి అభిభాషణ

మద్రాసు, జనవరి 3 : అన్ని దేశ భాషలలో, సాహిత్యాలలో అంతర్నిహితమైన ప్రధాన సామరస్య భావం కలదన్న యథార్థాన్ని తమ రచనలలో ప్రతిఫలింప చేయాలని తమిళనాడు విద్యా మంత్రి శ్రీ వి. ఆర్. నెడుంచెళియన్ రచయితలను అభ్యర్థించారు.

జాతీయ పుస్తక నిధిసంస్థ ఆధ్వర్యాన ఏర్పాటయిన ద్వితీయ రచయిత శిబిరాన్ని నిన్న ప్రారంభిస్తూ మంత్రి పైవిధంగా అన్నారు.

"భాష అనుసంధాన సాధనం. కాని ఈ సాధనాన్ని కొన్ని సమయాల్లో వైమనస్యాలను, వైమనస్యాలను అనే కలతలు సృష్టించడానికి ఉపయోగించడం జరుగుతున్నది. ఇతరి భాషలపట్ల వారు అభిమానం కలిగివుండడం ఒక సుగుణమే. అయితే అది దురభిమానంగా మారరాదు. మాతృభాషపట్ల ప్రజలకు గల అభిమానం, దురభిమానాలను రచయితలు జాగ్రత్తగా పరిశీలించాలి. వాటిలోగల తేడాను వారు గుర్తించగలగాలి. మాతృభాషపట్ల యథార్థమైన అభిమానమే, విభిన్న వర్గాల మధ్య పరస్పర సామరస్యానికి దారి తీస్తుంది" అని విద్యామంత్రి అన్నారు.

'మనదేశ సాహిత్యంలో వైవిధ్యమైన సమైక్యత ఉంది. దానికి ఒకే ఒక సాధారణ ప్రయోజనం ఉంది. భాషలు వేరుకావచ్చు. కాని అవి అందించే సందేశాలు ఒకటి. అవి ఎప్పటికీ ఒక్కటే. ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సాహితీవేత్తలు రచనలు సాగించాలని శ్రీ నెడుంచెళియన్ అన్నారు.

సాహిత్యాలను రచయితలు కల్పించాలని అన్నారు. ఇటువంటి శిబిరాలలో ఒక అనుసంధాన భాష అవశ్యకత ఎంతయినా వుందని అందరూ అభిప్రాయపడుతుంటారని ఆయన అన్నారు.

ఈ అంశాన్ని గూర్చి ఇటువంటి శిబిరాలు గూర్చి తీవ్రంగా చర్చించాలని ఆయన అన్నారు.

తంజావూరులో 'తమిళం బోధనాభాష'పై జనవరి 1 న జరిగిన సమావేశంలో రానున్న విద్యా సంవత్సరంనుండి ప్రైవేట్ కళాశాలల్లో కూడా తమిళాన్ని బోధనా భాషగా అమలు జరపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు.

పి. వి. నరసింహారావు ప్రసంగం

సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు జాతీయ సమైక్యతను ఎలా సాధించాలో విశ్లేషిం [illegible]

హేమమాలిని భరతనాట్యం

కొంత తెలిసినవారు యెటువంటి నాట్యాన్ని సినిమాతారల భరత డాన్సు అని యీసడిస్తారో దరిదాపు ఆ స్థాయిలోనే వున్నది. మద్రాసులో సరిగానికి ప్రఖ్యాత హిందీ చిత్ర నటి, ఆంధ్ర చిత్రనర్తకి హేమమాలిని యిచ్చిన నాట్యప్రదర్శన.

అందం వుండి, నాట్యానికి అనుగుణ్యమైన అంగసౌష్ఠవం వుండి, తంజావూరు శుద్ధప్రతి అని చెప్పదగిన భరతర నేర్పుగలిగిన గురువుండి, పదేళ్ళుగా అడపాదడపా నాట్య ప్రదర్శనలు చేస్తుండి యింకా ఆ నాట్యం భరతనాట్యం అని మనస్ఫూర్తిగా పిలువదగినట్లు లేదంటే, కారణం నిర్లక్ష్యం కాక, వేరొకటి అవటానికి అవకాశం లేదు. ఏమైనాసరే, ముఖ్యంగా భరతనాట్యం, ఒకనాడు నేర్చేసుకొన్నా మనుకొంటే వచ్చేది కాదు. నిత్యం సాధన లేకపోతే యేరోజు కారోజు వెనక్కు వెళ్లటమవుతుంది. ఒకవేళ సినిమాల వత్తిడి యెక్కువగా వుంటే మానుకోవచ్చు. అంతేకాని ఆ వ్యామోహంమీద చూడటానికి ప్రజలు రాకపోతారా —అని భరతం వేయ సాహసించడం గుండెనిబ్బరం పని. ఓరియంటల్ డ్యాన్సులనో లేక వేరే డ్యాన్సులనో చేస్తే అడిగేవారుండరు.

ఇక ఆనాటి కార్యక్రమం. అలరిప్పు జతిస్వరంచేసినప్పుడు చేతుల కదలికలు పిప్పు గానే వున్నవి. కాని, 4X5 మాత్రల తాళం యొప్పుకొనటంలవ [illegible] చూపించలేకపోయింది [illegible]

సిరాధారుడైన పి.ఎస్.పి. నాయకుడు!

రావ్‌సాహెబ్‌పట్వర్ధన్‌నగర్, జనవరి 3: ప్రజాసోషలిస్టుపార్టీ జాతీయ కార్యవర్గం సభ్యుడైన శ్రీ హెచ్. వి. కామత్‌కు సెంటు భూమిగాని, తలదాచుకోడానికి గృహంగాని లేని నిరుద్యోగియుట!

శ్రీ కామత్ మొన్న పార్టీ జాతీయ సమావేశంలో మాట్లాడుతూ సంవత్సరంలోగా కనీసం 5 లక్షలమంది నిరుద్యోగులకు ఏదో ఉపాధి కల్పించడానికి అధికార కాంగ్రెస్ ఎ. ఐ. సి. సి. పాట్నా సమావేశంలో రూపొందించిన పథకాన్ని గురించి ప్రస్తావించి తాను సెంటుభూమి, ఇల్లు, ఉద్యోగం లేనివాడినని, అధికారకాంగ్రెస్ పథకం క్రింద లాభదాయకమైన ఉపాధికి తాను పూర్తిగా అర్హుడనని అన్నారు.

చలిగాడ్పులకు 6 గురి మృతి

కలకత్తా, జనవరి 3: గత వారం రోజులలోను, పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాలో చలిగాడ్పులకు 6 గురు మరణించారు.

వీరిలో 5 గురు మిద్నపూర్ జిల్లాలోను, ఒకరు నదియాజిల్లాలోను మరణించడం జరిగింది

"రాజకీయ చదరంగంలో ప్రధానికి పాచికలు కావద్దు"

ఇందిరాగాంధిని బలపరుస్తున్న పార్టీలకు శ్రీమతి తారకేశ్వరీ సిన్హా హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 3 అధికారాన్ని హస్తగతం చేసుకొనడానికి ప్రధాని ఆడుతున్న రాజకీయ చదరంగంలో ప్రధానికి పావులుగా వినియోగపడితే తీవ్ర పరిణామాలు సంభవించగలవని ప్రధానితో మిత్రత్వం గరపుతున్న పార్టీలను హెచ్చరిస్తూ, పాత కాంగ్రెసు నాయకురాలు శ్రీమతి తారకేశ్వరీ సిన్హా నిన్న ఒక ప్రకటన చేశారు.

"అధికారంలో కొనసాగడానికి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి తన స్వంత పార్టీనే ఏవిధంగా వంచించినదీ అందరికీ తెలుసు. తనపై కూడా ఇదేవిధమైన విధానాలను వినియోగించడానికి ప్రధాని సంసిద్ధ మవుతున్నదని ప్రధానిని సమర్థిస్తున్న పార్టీలు గ్రహించడం ప్రారంభం కాగానే దేశంలో ఎన్నికలు సంభవించాయి. ప్రధాని తత్వాన్ని ఈ పార్టీలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత శ్రేయస్కరం" అని శ్రీమతి తారకేశ్వరీ సిన్హా తన ప్రకటనలో స్పష్టం చేశారు.

"దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన శక్తులపై ముందుగా పోరాటం సాగించడమే మా పార్టీ లక్ష్యం. మనదేశం అధిక విస్తీర్ణం కలది. అందువల్ల మనకు సమస్యలు కూడా ఇతోధికంగా వున్నవి. సోషలిస్టు సమాజ సంస్థాపనకు ప్రజాస్వామ్యం, సెక్యులరిజం పరిధిలోనే విస్తృతమైన అవకాశాలు వున్నవి. ప్రధాని ఆడుతున్న రాజకీయ చదరంగంలో రాజకీయ పార్టీలు వినియోగింపబడితే, ప్రజాస్వామ్య సంస్థలు వాటంతట అవే నియంతృత్వ పాలనకు కేంద్ర స్థానాలుగా మార్పు చెందే ప్రమాద మున్నది" అని శ్రీమతి తారకేశ్వరీ సిన్హా హెచ్చరించారు.

"దేశ స్వాతంత్ర్య సాధనకై పోరాటం సాగించిన తమ పార్టీలోని సహచరులనే మోసగించిన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి కాంగ్రెసు సంస్థ చీలిక తరువాత తనకు మద్దతు ఇచ్చిన పార్టీలను కూడా మోసగించదని నమ్మకం ఏమిటి?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

రైతులకు తక్కువధర చెల్లింపు

ఖమ్మంజిల్లాలో ఆహార ధాన్యాల కార్పొరేషన్ ఏజంట్లపై ఫిర్యాదులు

ఖమ్మం, జనవరి 3 : ఆహార ధాన్యాల కార్పొరేషన్ ఖమ్మం జిల్లా ఏజంట్లు రైతుల వద్ద తాము కొనే ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలో రెండు నుంచి మూడు రూపాయల వరకు తగ్గించి యిస్తున్నారని ఇక్కడ తెలియవచ్చింది. మేలిరకం ధాన్యం, మధ్యరకం ధాన్యాలను ముతక ధాన్యాలుగా పరిగణిస్తున్నారనీ, కొన్ని సందర్భాలలో కార్పొరేషన్ గిడ్డంగులకు రవాణా చార్జీలను కూడా వసూలు చేస్తున్నారనీ చెప్పబడుతున్నది.

పార్లమెంటు సభ్యుడు శ్రీ కోట పున్నయ్య నాయకత్వాన ఒక ప్రతినిధివర్గం ఇందుకు తన నిరసనను సబ్ కలెక్టరుకు తెలియజేసింది.

హజరీబాగ్ జిల్లాలో చలి గాడ్పులకు 24 మంది మృతి

హజరీబాగ్ (బీహార్) జనవరి 3 : హజరీబాగ్ జిల్లాలో తీవ్రమైన చలిగాడ్పులవల్ల ఇంతవరకు 24 మంది మరణించినట్లు ఇక్కడకు చేరిన వార్తలు తెలుపుతున్నవి.

ఈ గాడ్పులవల్ల 50 పశువులు కూడా ప్రాణాలు కోల్పోయినవి. జిల్లాలో దట్టంగా పొగమంచు పట్టడం వల్ల శీతాకాలంలో పండే కూరగాయలు కూడా ధ్వంసమైనవి.

వి. కె. కృష్ణమీనన్ అభ్యర్థిత్వం సమస్య

కొచ్చిన్, జనవరి 3 : "తాను ఏ పార్టీ అభ్యర్థి అనే విషయాన్ని ముందుగా శ్రీ వి. కె. కృష్ణమీనన్‌ను ప్రకటించనీయండి. ఆ తరువాత మాత్రమే ఆయనను సమర్థించడమా? మానడమా? అనే విషయాన్ని మేము పరిశీలిస్తాము" అని కేరళ పాత కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె. శంకరనారాయణన్ నేడిక్కడ పత్రికా గోష్టిలో స్పష్టం చేశారు.

సర్పాల సంగ్రామం

మంగుళూరు, జనవరి 3 : మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన సర్ప సంగ్రామంలో ప్రపంచంలో కెల్లా అత్యంత విషపూరితమయిన పెద్ద త్రాచు మరణించింది.

ఒకే బోనులో సఖ్యంగా వుంటున్న మూడు పాముల మధ్య ఈ వైషమ్యం చెలరేగింది. రెండు సాధారణ త్రాచు పాములు సర్పరాజును కాటువేసి హతమార్చాయి. గత అక్టోబర్‌లో పాములుపట్టేవాడొకడు 10 అడుగుల పొడవుగల ఈ సర్పరాజును కాలేజీ అధికారులు సంపాదించారు. మరొకచోట వసతిలేని కారణంగా సర్పరాజును కూడా అయిదు అడుగుల పొడవుగల రెండు మామూలు పాములతో బాటు ఒకే బోనులో వుంచారు.

ఒకరోజున ఆ పాములు పోరాడడం అధికారులు చూశారు. వాటిని వేరు చేయుడానికి ప్రయత్నించారు. మర్నాడు సర్పరాజు మృతిచెంది వుండడం వారి కంటపడింది.

పోలీసు హత్య కేసులో ప్రాసిక్యూషన్ సాక్ష్య సేకరణ పూర్తి

విశాఖపట్నం, జనవరి 3 13 మంది అరబ్ దేశీయులు ముద్దాయిలుగా వున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ హత్యకేసులో ప్రాసిక్యూషన్ తన సాక్ష్యాన్ని పూర్తిచేసింది. ఈ కేసును ఫస్టు అడిషనల్ జుడిషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేటు శ్రీ జి పాండురంగారావు విచారిస్తున్నారు.

ముద్దాయిలను సోమవారం విచారిస్తారు.

స్టేడియం కూలి 66 మంది దుర్మరణం

గ్లాస్గోలో దుర్ఘటన

గ్లాస్కో (స్కాట్లండ్), జనవరి 3 : నిన్న ఇక్కడి ఇబ్రోక్స్ స్టేడియంలో ఒక ఫుట్‌బాల్ ఆట సందర్భంగా స్టేడియంలో కొంత భాగం కూలిపోయి, జనం ఒకరిమీద ఒకరు పడి త్రొక్కిసలాడుకొని ఊపిరాడక 66 మంది దుర్మరణం చెందారు. బ్రిటన్ క్రీడారంగ చరిత్రలో కనీ వినీ ఎరుగనంతటి ఈ దుస్సంఘటనలో 108 మంది గాయపడ్డారు.

ఈ దుర్ఘటనను చూచిన ఒక పోలీసు అధికారి ఆ ప్రాంతం అంతా యుద్ధరంగం ఐతే వుందన్నారు.

గాయపడిన వారిలో అనేకమంది పరిస్థితి ప్రమాదకరంగా వున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

నూతన సంవత్సరాది సందర్భంగా నగరంలోని రేంజర్స్, కెల్టిక్ జట్ల మధ్య ఫుట్‌బాల్ పోటీ ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది పోటీ జనవరి 1న జరగవలసి వున్నా నిన్నటికి మార్చారు.

నిన్న ఆట ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకులలో గల ఉభయ జట్ల అభిమానుల వద్ద ఘర్షణలు జరిగి, పలువురిని అరెస్టు చేశారు. చివరకు ఆట 1—1 గోల్సుతో డ్రా అయింది.

ఆట ముగియగానే స్టేడియం బయటకు దారితీసే కట్టడం వద్ద బాగా రద్దీ ఎక్కువైంది. ఆ జనం రద్దీకి ఆ కట్టడం విరిగిపడింది. దానితో జనం ఒకరిమీద ఒకరు పడిపోయారు. కొందరికి ఊపిరి ఆడలేదు.

ఈ దుర్ఘటన పిమ్మట స్టేడియం క్షతగాత్రులతోను, అంబులెన్స్ వాన్‌లతో నిండిపోయి యుద్ధ రంగం వలె తయారైంది.

విద్యుచ్ఛక్తి బోర్డు సిబ్బంది వేతనాల హెచ్చింపు

1969 ఏప్రిల్ నుండి అమలుకు నిర్ణయం

హైదరాబాద్, జనవరి 3: జనవరి 1న ఆంధ్ర విద్యుచ్ఛక్తిబోర్డు మేనేజిమెంటు, ప్రతినిధులు, కార్మికుల రాజీ సంప్రతింపుల ఫలితం కుదిరిన రాజీ ఒప్పందం షరతుల ప్రకారం 1969, ఏప్రిల్ 1 నుండి బోర్డు ఉద్యోగులకు (సాంకేతిక సిబ్బంది) సవరింపబడిన వేతనాలు లభించగలవు.

ఈ ఒప్పందం క్రింద, జీవన వ్యయసూచితో విలీనం చేసిన కరవుభత్యం, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మున్నగు ప్రయోజనాలు కూడా వారికి కలుగుతాయి.

ఈ ప్రయోజనాలను కల్పించడంవల్ల ఆర్థిక భారం సంవత్సరానికి రు. 1.8 కోట్లు వరకు ఉండగలదు.

సర్వీసులో ఇదివరకటినుండివున్నవారికి ఈ వేతనాలవల్ల గరిష్ట ప్రయోజనం ఉండడమేగాక, సరాసరి రిక్రూట్ అయిన సిబ్బందికి ప్రారంభంలో హెచ్చుబద్ధమైన జీతాలు ఉంటాయి.

జీవనవ్యయ సూచితో 'కరువుభత్యాన్ని విలీనం చేయుడం ఇప్పుడున్న పద్ధతిలో విభిన్నమైనట్టి విధానం.

1969 ఏప్రిల్ 1 నాటికున్న 171 సంఖ్యకు మించి పెరిగివుంటే, అందుకు పాయింటుకు 75 పైసలుచొప్పున, సంవత్సరంలో సగటు పెరుగుదలపైన లెక్కవేసి పరిహారం చెల్లిస్తారు.

రు. 130 వేతనంస్కేలుగల ఉద్యోగుల స్థాయి వరకు రాష్ట్రం అంతటా ఇంటి అద్దె అలవెన్సు విస్తరింప చేశారు.

వేజ్‌బోర్డు రూపొందించిన గ్రాట్యూటీ పథకాన్ని ప్రవేశపెట్టారు.

నలుగురు తూర్పు జర్మన్లకు అమెరికాలో ఆశ్రయం

మియామి, జనవరి 3: హవానాకు వెళుతున్న ఒక నౌకలోనుంచిదూకి, గతనెలలో ఇక్కడికి పరారీ అయివచ్చిన నలుగురు తూర్పు జర్మన్‌లకు అమెరికాలో రాజకీయ ఆశ్రయం ఇచ్చినట్లు అమెరికా వలస వ్యవహారాల శాఖ ప్రకటించినది.

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు

నెల్లూరుజిల్లా కొత్తకాంగ్రెస్ కార్యవర్గం తీర్మానాలు

నెల్లూరు, జనవరి3: నెల్లూరుజిల్లా కొత్త కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జనవరి 2న కోటలో శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగింది.

లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో నెల్లూరు రిజర్వుడుసీటుకు చిల్లకూరు వాస్తవ్యుడు, న్యాయవాదిఅయిన శ్రీ సి. వెంకటయ్యను, అభ్యర్థిగా నిర్ణయించ వలసినదిగా అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి శ్రీ బెజవాడ పాపిరెడ్డి (ప్రస్తుతం శాసనసభ్యుడు)ని గాని శ్రీ ఎస్. శ్రీనివాసు రెడ్డినిగాని నియమించాలనీ, తిరుపతి రిజర్వుడు నియోజకవర్గంనుంచి చిల్లకూరుకు చెందిన శ్రీ సి. వెంకటయ్యనుగాని, నాయుడుపేటకు చెందిన చిన్నం వెంకటయ్యను గాని అభ్యర్థులుగా నిర్ణయించాలని కొత్త కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని కోరుతూ తీర్మానించింది.

సోమశిల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ప్లానింగ్ కమిషన్‌ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. కావలి కాల్వ పథకం అమలు జరపాలని కూడా తీర్మానించింది.

రాయలసీమ అభివృద్ధి బోర్డులో నెల్లూరు జిల్లాను కూడా చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.

ఎన్నికల ప్రచారానికై ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం

శ్రీ ఎస్. ఎన్. మిశ్రా ఆరోపణ; వెంటనే రాజ్యసభను సమావేశ పరచాలని రాష్ట్రపతికి అభ్యర్థన

న్యూఢిల్లీ, జనవరి 3 : లోక్ సభకు మధ్యంతర ఎన్నికలకు తమ పార్టీ ఎన్నికల ప్రచారానికై కొత్త కాంగ్రెసు ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు చెప్పబడుతున్న విషయమై చర్చించడానికి రాజ్యసభను వెంటనే సమావేశ పరచవలసిందిగా పాతకాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎస్.ఎన్. మిశ్రానిన్న రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోని, పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి ప్రకటనల రూపంలో, తన ఎన్నికల ప్రయోజనాలకై డబ్బును వసూలు చేయ డానికి కొత్తకాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా ఒక పథకాన్ని తయారు చేసినదని ఆరోపిస్తూ శ్రీ మిశ్రా రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాశారు.

'ప్రకటనల పేరగ క్రిందకొత్తకాంగ్రెస్ పార్టీకి విరాళాలను ఆహ్వానించిందిగా ఈ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను వత్తిడిచేయుడం భారత ప్రజలను మోసగించడమే'నని శ్రీమిశ్రా ఆ లేఖలో స్పష్టం చేశారు.

పార్లమెంటు అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా, లోక్‌సభ రద్దు చేయు పిదప తరువాత పెద్ద పారిశ్రామిక వేత్తలకు అనేక లైసెన్సులను ప్రభుత్వం జారీ చేసినదనికూడా శ్రీమిశ్రా ఆరోపించారు.

"ఇదే విధమైన ఖర్చుకు సంబంధించి కొన్ని అనుబంధ పద్దులలోకి ఆమోదానికై సిద్ధంగా ఉన్నవని వాటిని [illegible]" అని శ్రీ మిశ్రా రాష్ట్రపతికి నివేదించేశారు

రక్షణ దళాలు రప్పించబడిన జీపులు కొత్త కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచారానికై దుర్వినియోగం చేయ బడుతున్నట్లు కూడా శ్రీ మిశ్రా ఆరోపించారు.

జనవరి 17 న ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం.

హైదరాబాద్, జనవరి 3 ఆంధ్రయూనివర్సిటీ 44 వ స్నాతకోత్సవం జనవరి 17న యూనివర్సిటీ ఆవరణలో జరుగుతుంది

సేల్స్ రిప్రెజెంటెటివ్‌లు

బొంబాయిలోని ఒక ప్రముఖ బ్రిటిష్ పెయింటు కంపెనీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్సుగ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయుటకు సేల్సు రిప్రజెంటేటివ్‌ల ఉద్యోగములకు దరఖాస్తులు కోరుచున్నది. దరఖాస్తుదార్లు మెట్రిక్యులేషన్ లేక దానికి సమానమైన పరీక్ష ప్యాసయి యుండవలెను. వారు ఇంగ్లీషు, హిందీ, తెలుగు మాట్లాడ గలిగి యుండవలెను. మరాఠీ తెలిసియుండుట వాంఛనీయము. పెయింట్లు లేక ఇతర వాడకపు సరుకులు అమ్మకమున పూర్వానుభవము కలిగియున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. జీతము, కమిషను వారి వారి అర్హతలకు తగినటు ఉండును. దరఖాస్తులు

బాక్సు నం. 2826,

ఆంధ్రప్రభ, విజయవాడ - 3 కు పంపండి.

సి.పి.ఐ. ఫ్రంట్, బంగ్లాకాంగ్రెసుల చర్చలలో ప్రతిష్టంభన

ఎన్నికల ఒడంబడికపై అంగీకారం కుదరని స్థితి: కొత్తకాంగ్రెసు నాయకులతో అజయ్‌ముఖర్జీ చర్చలు

కలకత్తా, జనవరి3: సి. పి. ఐ. నాయకత్వంలోని ఎనిమిది పార్టీల ఫ్రంట్‌కు, బంగ్లాకాంగ్రెసుకు మధ్య ప్రస్తుత చర్చలలో ఏర్పడిన "ప్రతిష్టంభన" అపరిష్కృతంగానే వున్నదని ఫ్రంట్ అధికార ప్రతినిధి ఒకరు నిన్న ఇక్కడ తెలియ జేశారు.

నిన్న ఉభయ పక్షాల మధ్య జరిగిన చర్చల విషయమై వ్యాఖ్యానిస్తూ ఆయన పైవిధంగా అన్నారు. "అయితే బంగ్లాకాంగ్రెసు అంగీకరిస్తే, దానిని కూడా ఆహ్వానించడానికిఎనిమిది పార్టీల ఫ్రంట్ ఎల్లప్పుడూ సిద్ధంగానే వుంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికలకు సంబంధించి బంగ్లా కాంగ్రెసు నుంచి కొత్త ప్రతిపాదనలు వచ్చే పక్షంలో, వాటిని తమ ఫ్రంట్ తప్పక పరిశీలింపగలదని ఆయన చెప్పారు.

దురదృష్ట్యవ కాంగ్రెసు ఒకరాజకీయ ఆయుధంగా వినియోగించడాన్ని అంగీకరించి ఎనిమిది పార్టీల ఫ్రంట్ ఒక ప్రకటన చేయాలని బంగ్లా కాంగ్రెసు పట్టు బట్టినట్లు ఆయన వివరించారు.

ఎన్నికలలో ఉభయ కాంగ్రెసు పార్టీలను, మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీని ఓడించడానికై అన్ని రకాల శక్తులను సమీకరించాలని తొలుత ఆమోదించిన తీర్మానానికి ఎనిమిది పార్టీల ఫ్రంట్ కట్టుబడి వున్నది.

పశ్చిమబెంగాల్‌లో రానున్న మధ్యంతర ఎన్నికలకు ఒక సమష్టి కార్యక్రమాన్ని రూపొందించే విషయమై బంగ్లా కాంగ్రెసు నాయకులు నిన్న మూడు గంటలసేపుసమావేశమై తీవ్రంగా సంప్రదింపులు జరిపారు.

సోమవారంనాడు చర్చలు తిరిగి కొనసాగుతాయి. సమావేశం ముగిసిన పిదప బంగ్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అజయ్‌ముఖర్జీ పత్రికల వారితో మాట్లాడుతూ, ఎన్నికల ఒడంబడిక విషయమై తమ చర్చలలో "కొంత పురోగతి" కానవచ్చినట్లు తెలియ జేశారు.

ఈ లోగా కనీస సమష్టి కార్యక్రమ ముసాయిదాను రెండు పార్టీల కమిటీలు సమగ్రంగా పరిశీలించగలవని శ్రీ అజయ్‌ముఖర్జీ తెలిపారు.

బంగ్లా కాంగ్రెసు ప్రధానకార్యదర్శి శ్రీ సుశీల్‌కుమార్‌ధారా, రాష్ట్ర అసెంబ్లీ మాజీ డిప్యూటీస్పీకర్ శ్రీ హరిదాస్ మిత్రా ప్రభృతులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

కొత్త కాంగ్రెసు తరఫున కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసభ్యుడు శ్రీ సిద్ధార్థశంకర్‌రే శ్రీ బిజయ్ సింగ్ నహర్, ప్రధానకార్యదర్శి శ్రీ తరుణ్‌కాంతిఘోష్ ప్రభృతులు హాజరయ్యారు

లోక్‌సభకు అభ్యర్థుల ఎన్నికపై కామరాజ్‌కు సర్వాధికారాలు

తమిళనాడు స్వతంత్రపార్టీ సభ్యులకు రాజాజీ ఆదేశం

ఆంధ్రప్రభ (ప్రతినిధి)

మద్రాసు, జనవరి 3: పాత కాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘుల మధ్య పొత్తు దేశంలోని ఇతర రాష్ట్రాలలో పొర్లిపోయినా, తమిళనాడులో అత్యంతసమర్థవంతంగా కొనసాగగలదని విదితమవుతున్నది.

ఒక పక్షం రోజుల కాలంలోనే శ్రీ కామరాజ, శ్రీ రాజాజీతో రెండవపర్యాయం నిన్న సమావేశం కావడంతో, ఈ విషయం యథార్థమని పాత కాంగ్రెసువర్గాలలో ప్రస్ఫుటంగా కానవస్తున్నది.

తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక చేసేవిషయంలో రాజాజీ శ్రీ కామరాజుకు "పూర్తి స్వేచ్ఛ" ఇచ్చినట్లు కాంగ్రెసు వర్గాలవారు తెలియజేశారు. అంతేకాకుండా అభ్యర్థుల ఎన్నిక విషయంలో శ్రీ కామరాజు గైకొనే నిర్ణయాలను ఆమోదించవలసిందిగా శ్రీ రాజాజీ తమ అనుచరులను ఆదేశించారు.

తమిళనాడులో మూడు పార్టీల సమష్టి ఎన్నికల ప్రచారానికి సమన్వయకర్తగా శ్రీకామరాజు వ్యవహరించగలరని కూడా తేటతెల్లమవుతున్నది.

శ్రీ కామరాజు నిన్న శ్రీరాజాజీతో చర్చలు జరిపిన పిదప, సత్యమూర్తి భవన్‌లో తమిళనాడు పి. సి. సి. కార్యవర్గ సభ్యులు, జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్. పి.లు, శాసనసభ్యులతో సహా మొత్తం 56 మంది కాంగ్రెసు నాయకులతో ఆయన సమాలోచనలు జరిపారు.

ఈ సమావేశం నిన్న మూడు గంటలసేపు జరిగింది. నేడు కూడా కొనసాగగలదని తెలుస్తున్నది.

శ్రీ రాజాజీతో తాను జరిపిన చర్చల వివరములపై పత్రికల వారు అడిగిన ప్రశ్నలకు శ్రీ కామరాజ సూటిగా సమాధానం ఇవ్వకుండా దాట వేశారు. మూడు పార్టీలకు మధ్య వివిధ నియోజక వర్గాల పంపిణీ విషయమై తాము చర్చించినట్లు మాత్రం శ్రీ కామరాజ వెల్లడించారు. "మేము తరచుగా తప్పకుండా సమావేశమవుతాము. అట్టి సమావేశాలలో మేము ఏమి చర్చించేదీ మీకు తెలుసు" అని శ్రీ కామరాజ చెప్పారు.

మధ్యంతర ఎన్నికలకు సంబంధించి రాష్ట్రములో జిల్లాల వారీ పరిస్థితి విషయమై కాంగ్రెసు నాయకులతో శ్రీ కామరాజ నిన్న చర్చించినట్లు తెలుస్తున్నది.

తమిళనాడు పాత కాంగ్రెసు కమిటీ తన అభ్యర్థుల జాబితాను వారం రోజులలోగా సిద్ధం చేసి, 11వ తేదీన పార్లమెంటరీబోర్డు ఆమోదానికి పంపగలదని తెలుస్తున్నది.

సాధారణనామ సంవత్సర పుష్యశుద్ధ అష్టమి

1971 జనవరి 4, సోమవారం
అష్టమి రా 12-28 వరకు
ఉత్తరాభాద్ర ఉ 8-29 వరకు
వర్జ్యం రా 7-29 ను 9-09 వరకు

గ్రహబలం

5-1-71 మంగళవారం

పుష్య శుక్ల నవమి రాత్రి 10-0, రేవతి ఉదయం 6-40, ఆశ్విని తెల్లవారుజామున 5-13, ఈరోజు ప్రయాణాది సర్వ కార్యములు విరమించుట మంచిది.

మేషం: హిత ఆలోచనలు తీవ్రంగా వుంటాయి. ఆవేశం — కోప తాపాలు, విద్రోహభంగం, ఆశాభంగం సంభవం. అశ్వినివారికి ఓర్పు మంచిది

వృషభం: గృహ సమస్యలు, త్రిప్పట — వ్యయ ప్రయాసలతో కూడిన వృత్తి వ్యాపారాలు. సుఖ — శాంతులకై తాపత్రయం ఎక్కువ. ప్రయాణ సూచనలుంటాయి. రోహిణి వారికి శాంతి తక్కువ

మిథునం: సాహసకార్యాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. మీ పరాక్రమం పదిమందిలో ప్రశంసాపాత్ర మవుతుంది. వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి

కర్కాటకం: కుటుంబ—ఆర్థిక సమస్యలు— వృత్తి ఉద్యోగాలలో నిలకడలేని స్థితి, రాజకీయ వాదులకు ప్రజా వ్యతిరేకతసంభవం.

సింహం: పట్టుదలలు — కోపతాపాలు నిలకడలేని కార్యక్రమాలు, వృత్తి ఉద్యోగాలలో అధిక భారం సంభవం. మఖవారికిజాగ్రత్త అవసరం.

కన్య: అంతఃకలహ సంచలనం, త్రిప్పట — శ్రమదమాదులతో కూడిన కార్యక్రమాలు — వ్యయ ప్రయాసలతో కూడిన వృత్తి ఉద్యోగాలు. ఆహార విహారాల వల్ల ఆరోగ్య భంగం, జాగ్రత్త అవసరం.

తుల: పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. కాని, జీవితంలో నిరాశా నిస్పృహలెక్కువ.

వృశ్చికం: నిలకడలేని వృత్తి ఉద్యోగాలు తొందరలతో కూడిన కార్యక్రమాలు ఉన్నా శ్రమానంతర ఫలితం వుంటుంది. నిదానం మాత్రం అవసరం.

ధనుస్సు: మిత్రోపకారం మధన పడతారు. శత్రువుల ఆవేశం మిమ్మల్ని ఆవరిస్తుంది. నిద్రా భంగం — ఆరోగ్య భంగం సంభవం. మూల వారికి ఓర్పు అవసరం.

మకరం: త్రిప్పట — శ్రమతో కార్యక్రమాలు, ప్రయాణాలలో ప్రమాదావకాశాలు, సుఖ—శాంతులకై తాపత్రయం, శ్రవణం వారికి జాగ్రత్త సూచన.

కుంభం: సాహసకార్యాలు చేబూనుతారు. నిలకడ లేని వృత్తి ఉద్యోగాలుంటాయి. కాని శ్రమానంతర ఫలితం సంభవం.

మీనం: కుటుంబ సమస్యలు — ప్రయాణాలలో ప్రమాదావకాశాలు ఉన్నా యత్న కార్యాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలు సాధారణంగా వుంటాయి.

పశ్చిమ యూరప్‌లో హిమపాతం! పెక్కు దేశాలలో విశేష నష్టం

లండన్, జనవరి 3 పశ్చిమ యూరప్ అంతటా తీవ్రమైన చలిగాడ్పులకు తోడుగా హిమపాతంవల్ల నేడు అంతటా దట్టంగా మంచు ఆవరించింది

చలిగాడ్పులకు 17మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

నూతన సంవత్సరంలో మొదటి వారాంతపు శలవులు గడపడానికి పెక్కు విశ్రాంతి కేంద్రాలకు వెళ్ళిన ప్రజలు ఈ చలిగాడ్పులకు భయపడి ఇళ్ళకు తిరిగి రాకుండా ఎక్కడి వారక్కడే చిక్కుపడిపోయారు.

మెడిటరేనియన్ మీదుగా తుఫాను వలె వచ్చిన చలిగాడ్పులు సిసిలీ మీదుగా దక్షిణ ఇటలీని తాకి తన విధ్వంసక శక్తిని చూపెట్టింది.

ఆ తాకిడికి చెట్లు కూకటి వేళ్ళతో కూలిపోయాయి!

కార్లు పిల్లలాడుకునే ఆట వస్తువుల వలె ఎగిరి అవతలబడినవి. మొత్తంమీద 70 కార్ల రూపురేఖలే మారిపోయినవి.

దక్షిణ ఫ్రాన్సులోని రోన్ లోయలో ఈ చలిగాడ్పులవల్ల కనీసం 10 మంది మరణించారు, పలువురి జాడ తెలియడం లేదు

మెస్సినా లోయలో 40 మంది గాయపడ్డారు

నేపిల్స్ సమీపంలోని ఒక హోటల్‌పై కొండచరియలు — కొంత చరియ కూలిపడి నలుగురు మరణించారు.

దక్షిణ నార్వేలో ప్రసవానికి ఒక గర్భిణీ స్త్రీని ఆస్పత్రికి తీసుకువస్తున్న విమానం కూలిపోయి ఆమె, పైలట్, మరొక ప్రయాణీకుడు మరణించారు.

స్పెయిన్‌లో గత 22 ఏళ్ళలో లేనంతటి చలిగాడ్పులు వీస్తున్నవి. స్విట్జర్లాండ్ లోని జూరా కొండలలో ఉష్ణోగ్రత మైనస్ 36 నుంచి 40 సెంటిగ్రేడ్ డిగ్రీలకు పడిపోయింది.

పశ్చిమ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో ఉష్ణోగ్రత మైనస్ 26 సెంటిగ్రేడ్ డిగ్రీలకు పడిపోయింది.

పారిస్‌లో ఏ రోడ్డుమీద చూచినా మంచు దిబ్బలు కట్టింది. కొన్ని రోడ్లపై ఈ దిబ్బలు లేకున్నా మంచు కురుస్తూ అవి మృత్యు గహ్వరాలవలె తయారైనవి.

తీవ్రమైన గాడ్పులవల్ల పెక్కు వాహనాలు ఏడ్రియాటిక్ హైవేపై నిలిచి పోయినవి.

బ్రిటిష్ పోర్టులకు కూడా ఈ తాకిడి తగిలి అక్కడి విమానాశ్రయాన్ని మూసి వేశారు.

మాస్కోలోను, డెన్మార్క్‌లోను నిన్న సూర్యుడు దర్శనం ఇచ్చినా ఉష్ణోగ్రత తక్కువగానే వున్నది.

ఈ హిమపాతం, చలిగాడ్పులవల్ల ఇంత నష్టం జరిగినా శీతాకాలపు క్రీడలు జరిగే ప్రాంతాలలో వారికి మాత్రం ఇది సంతోషంగా వుంది.

స్విట్జర్లాండ్ నగరాలలో దాదాపు సగం జనాభా శీతాకాలంలో మంచుపై ఆటలకు తరలి వెళ్ళారు.



బ్రూ-ఇతర ఇన్‌స్టెంట్ కాఫీలకంటె ఎక్కువ కప్పులు మీకు ఇవ్వగలదు.

- ప్రతి ఒక్క బ్రూ జాడీ ఇతర ఇన్‌స్టెంట్ కాఫీలకంటె ఎక్కువ కప్పులు మీకు ఇవ్వగలదు.
- కప్పుల లెక్కన చూస్తే, కాఫీగింజల పొడి ఖరీదుకంటే ప్రతి ఒక్క బ్రూ జాడీ ఖరీదు ఎంతమాత్రం ఎక్కువ కాదు.
- ప్రతి ఒక్క బ్రూ జాడీ మీకు ఎక్కువ చిక్కని, రుచికరమైన కప్పుల కాఫీని వెంటనే చేకూరుస్తుంది.

బ్రూ — అందరికి అందుబాటైన దరలో అతి రుచికరమైన చిక్కని ఇన్‌స్టెంట్ కాఫీ.

దక్షిణ మధ్య రైల్వే
నోటిఫికేషన్

దక్షిణ మధ్య రైల్వే హుబ్లి డివిజన్‌లో మద్దికెర తుగ్గలి స్టేషనుల మధ్య కి. మీ 273/9 వద్ద నెం. 226 గుంతకల్–గుంటూరు లోకల్ ప్యాసింజర్ పట్టాలు తొలగిన కారణాన్ని గురించి డిపార్టుమెంట్లు డిప్యూటీ హెడ్సుచే ఇంటర్–డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ జరిపించబడును.

ఈ దర్యాప్తు 5–1–1971 తేదీ మంగళవారం ఉదయం 9–00 గంటలకు కోణాపురం రైల్వే స్టేషన్ వద్ద జరుగును. ఈ ప్రమాదాన్ని గురించి ఎట్టి వివరాలైనను తెలిసిన, సాక్ష్యమీయగోరే ప్రజలు పై తేదీని కోణాపురం రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి చెప్పవచ్చును లేదా ట్రాన్స్ పోర్టేషన్ సూపరింటెండెంట్ (సేఫ్టీ) ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్, దక్షిణ మధ్య రైల్వే, సికిందరాబాద్‌కు వ్రాయవచ్చు.

జనరల్ మేనేజరు,
దక్షిణ మధ్య రైల్వే, సికిందరాబాద్.

రేడియో

మంగళవారం, జనవరి 5
శక 1892 పుష్య 15

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6–00 వందేమాతరం, 6–10 భక్తిరంజని, 6–50 స్తుతిమాల, 7–00 తె. వా., 7–15 చిత్రసీమ, 7–30 కర్ణాటక సంగీతం, 8–30 విజయవాడవలె, మధ్యాహ్నము: 12–05 చిత్రసీమ, 12–30 కార్మికుల కార్యక్రమం 1–00 వనితావాణి, 1–40 చిత్రసీమ, 1–50 తె. వా., సాయంత్రము: 5–30 హిందూస్థానీ సంగీతం, 5–55 ప్రసార విశేషాలు, 6–05 ప్రాంతీయ వార్తలు, 6–25 వ్యవసాయదారులకు, వార్తాప్రసారం, 6–30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7–00 తె. వా., 7–15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7–30 రాగానుభవం: కాంభోజి (3) సమర్పణ: మంచాల జగన్నాథరావు, 8–30 మీరుకోరిన పాటలు, 9–15 కర్ణాటక సంగీతం, 10–35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6–00 వందేమాతరం తిరుప్పావై, సప్తపది, ప్రసార విశేషాలు, 6–10 భక్తిరంజని, 7–00 తె. వా., 7–15 అమరవాణి, 7–30 వాద్యబృందం, 7–45 సంగీత శిక్షణ, 8–30 వేదుల సుబ్బలక్ష్మి: వయొలిన్, మధ్యాహ్నము: 11–45 చిత్రతరంగిణి, 12–05 పండిట్ ఓంకారనాథ్ ఠాగూర్ ఎస్. ఎస్. రతన్ శంకర్, 12–30 కార్మికుల కార్యక్రమము, 1–00 వనితావాణి, 1–40 పసిడిపంటలు, 1–50 తె. వా., 2–01 కారినెట్: నిలయవిద్వాంసులు, సాయంత్రం: 5–30 వేదుల సుబ్బలక్ష్మి: వయొలిన్, 5–55 స్థానిక ప్రకటనలు, 6–05 ప్రాంతీయవార్తలు, 6–15 పురాణ కాలక్షేపం, 6–25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6–30 కల్పలత, 7–00 తె. వా., 7–15 వంటసీమలు, 7–45 యువభారతి, 9–15 లలిత సంగీతం, 9–30 హైదరాబాద్ వలె, 10–35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం : 6–00 వందేమాతరం, మంగళగానం, 6–05 తిరుప్పావై, తిరుప్పళ్ళియెళుచ్చి, 6–45 వంగీతాస్వాదన: కె. బి. సుందరాంబాల్, 7–30 ఎస్. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ, 8–45 చిత్రగానం, 9–15 తాళవాద్య కచేరి, 9–30 ఎస్. వేదవల్లి: వీణ, 10–00 సుబ్బలక్ష్మి, సుబ్రహ్మణ్యం, 10–30 పాహాళై మధ్యాహ్నము: 12–00 టి. వి. విశ్వనాథన్ 1–30 చిత్రగానం, 1–40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 5–45 మెల్లిశై, 6–30 వాద్యసంగీతం, 6–45 చిత్రగానం, 8–15 లలితా సుబ్రహ్మణ్యం, 9–15 టి. ఎస్. మరియానందం, (తిరుచ్చి నుండి రిలే), 11–00 ప్రసార సమాప్తి.

మద్రాసు – బి 211.3 మీ

ఉదయం : 6–55 వందేమాతరం, 7–00 తె. వా., 7–15 సంగీత మంజరి: 1–40 మద్రాస్ ఎ వలె, 1–50 తె. వా., సాయంత్రము: 6–05 మద్రాస్ ఎ వలె, 7–00 తె. వా., 8–25 ఇతర ప్రాంతం సంగీతం, 10–35 ప్రసారసమాప్తి.

సిద్ధాంత సారూప్యం గల పార్టీలతో ముస్లింలీగ్ పొత్తు

ప్రధానకార్యదర్శి శ్రీ సయత్ ప్రకటన: పార్టీ వ్యూహరచనకై 10న కార్యవర్గ సమావేశం

న్యూఢిల్లీ, జనవరి 3 : రానున్న మధ్యంతర ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని నిర్ణయించే నిమిత్తం జనవరి 10వ తేదీన ఇండియన్ ముస్లింలీగ్ జాతీయ కార్యవర్గం బెంగుళూరులో సమావేశం కానున్నది. ప్రతి రాష్ట్రంలో పోటీ చేయవలసిన స్థానాల సంఖ్యను గురించి, అభ్యర్థుల ఎన్నికకు ఒక పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేసే విషయం గురించి ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

ముస్లింలీగ్ ప్రధానకార్యదర్శి శ్రీ ఇబ్రహింసులేమాన్‌సయత్ నిన్న ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. అభివృద్ధి నిరోధక, మతతత్వ శక్తుల బృహత్తర కూటమి వంటి శ్రీమతి ఇందిరాగాంధి పార్టీకి ప్రజలలో ఎక్కువ బలం వున్నట్లు కానవస్తున్నప్పటికీ, లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాకపోవచ్చునన్న అభిప్రాయాన్ని శ్రీ సయత్ వ్యక్తం చేశారు.

శ్రీమతి ఇందిగాంధి అనుసరించే విధానాలు, మైనారిటీల సమస్యలతో సహా వివిధ సమస్యలకు ఆమె చూపించే పరిష్కారాలు ఎన్నికలలో కొత్త కాంగ్రెసు పార్టీ చేసుకొనే ఎన్నికల సర్దుబాట్లు మున్నగు వాటిపై ఎన్నికల ఫలితాలు ఆధారపడివుండగలవని ఆయన చెప్పారు.

తమది ప్రజాస్వామ్య, సెక్యులర్ ప్రభుత్వమని, ప్రగతి శీలక చర్యలకు, సోషలిస్టు సంస్కరణలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో వున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, అల్పసంఖ్యాకవర్గాల సమస్యలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఇంతవరకు తగు చర్యలు గైకొనలేదని ఆయన విమర్శించారు.

మధ్యంతరఎన్నికలలో సిద్ధాంత సారూప్యం గల పార్టీలతో, అల్ప సంఖ్యాక వర్గాల సంస్థలతో ముస్లింలీగ్ చేతులు కలపగలదని శ్రీ సయత్ వెల్లడించారు.

ఇండియన్ ముస్లింలీగ్ "మిక్కిలి బలీయమైన ఒక రాజకీయ పార్టీ" అని శ్రీ సయత్ ఉద్ఘాటించారు. లోక్‌సభకు జరుగనున్న మధ్యంతరఎన్నికలలో ముస్లింలీగ్ తప్పకుండా పాల్గొనగలదని ఆయన వెల్లడించారు.

లోక్‌సభకు శ్రీ విశ్వనాథం అభ్యర్థిత్వం
కొత్తకాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పోటీ వుండదట

విశాఖపట్నం, జనవరి 3: లోక్‌సభకు విశాఖపట్నంనుంచి తిరిగి పోటీచేస్తున్న శ్రీ తెన్నేటి విశ్వనాథం (ప్రజాపార్టీ) కు కొత్త కాంగ్రెస్ తరఫున పోటీ వుండదు. కొన్ని వారాలక్రితమే ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈవిషయంపై అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్‌లో కొందరు నాయకులతో "ప్రధానమంత్రి ఈసంగతినిప్రస్తావించినపుడు తాను కూడా అదే అదేవిధంగా ఆలోచిస్తున్నాననీ" కొత్త కాంగ్రెస్ తరఫున శ్రీ విశ్వనాథంకు పోటీ వుండదని అన్నట్లుగా తెలుస్తున్నది.

మితవాద కమ్యూనిస్టు పార్టీ ఇదివరకే తాను ఎవర్నీ శ్రీ విశ్వనాథంకు పోటీ పెట్టమని ప్రకటించింది.

నిన్న ఢిల్లీనుంచి ఇక్కడకు వచ్చిన శ్రీ విశ్వనాథం మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు తన అభ్యర్థిత్వాన్ని గూర్చి చాలామందితో చర్చించారు. చాలామంది తమ సహకారం పూర్తిగా వుండగలదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చినప్పటినుంచీ ప్రధానమంత్రి ప్రవేశపెడుతున్న అభివృద్ధికరమైన విధానాలను ఎక్కువగా సమర్థించే వారిలో శ్రీ విశ్వనాథం ఒకరు కావడమే కొత్త కాంగ్రెస్ ఆయనకు పోటీ పెట్టకపోవడానికి కారణం.

జనవరి 20 న ఇక్కడ బహిరంగ సభలో శ్రీమతి ఇందిరాగాంధి శ్రీ విశ్వనాథాన్ని బలపరచవలసినదిగా ఓటర్లకు విజ్ఞప్తి చేయగలరని భావించబడుతున్నది.

కొత్త కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా శ్రీ పి. వి. జి. రాజు పోటీ చేస్తారో లేదో ఇంకా తెలియదు. శ్రీ అల్లూరి దాస్ పాత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చును. ఇంకా అనేకమంది అభ్యర్థులు రంగంలో వున్నారు.

పంజాబ్ నియోజకవర్గం నుండి థిల్లాన్ తిరిగి పోటీ

న్యూఢిల్లీ, జనవరి 3: రద్దయిన లోక్‌సభ స్పీకర్ శ్రీ జి. ఎస్. థిల్లాన్ మధ్యంతర ఎన్నికల్లో పంజాబ్‌లో తారన్–తారన్ నియోజకవర్గంనుండి తిరిగి పోటీచేస్తారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఈ పోటీ చేస్తారు.

పశ్చిమబెంగాల్ అంతటా విధ్వంస కాండ: పెక్కుచోట్ల ఘర్షణలు

గ్రంథాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు దగ్ధం

కలకత్తా, జనవరి 3: ఘోరాలో నిన్న ఇరు వర్గాల కార్మికుల మధ్యజరిగిన ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హౌరా జనరల్ ఆస్పత్రిలో చేర్పారు.

ఈ సందర్భంగా పోలీసులు 15మందిని అరెస్టు చేశారు.

ఇంజనీరింగ్ కార్మికులలో ట్రేడ్ యూనియన్ శత్రుత్వం ఈ ఘర్షణకు కారణమని తెలుస్తున్నది.

బర్ద్వాన్ జిల్లాలోని అసన్‌సోల్ సమీపంలోని దిసర్‌గారి రోడ్డు వద్ద డిసెంబరు 31 వ తేదీ రాత్రి జరిగిన మరొక సంఘటనలో కొందరు తీవ్రవాదులు 45 ఏళ్ల హోటల్ యజమానిని కత్తితో పొడిచి చంపారు.

మ్యాగ్రా పోలీసు స్టేషన్ క్రిందగల ప్రాంతంలో ఒక చోట ఇద్దరు యువ కార్మికులు హత్య చేయబడి కనుపించారు కాని ఎవరినీ అరెస్టు చేయ లేదు.

నిన్న నాడియా జిల్లాలోని మీరాపద్ది కొందరుదుండగులు ఒకగ్రంథాలయానికినిప్పు పెట్టి పుస్తకాలను, కాగితాలనుదగ్ధంచేశారు.

ముర్షిదాబాద్ జిల్లాలో ఫెరక్కావద్ద డిసెంబరు 31వ రెండు ట్రేడ్‌యూనియన్ కార్మికులమధ్య సంఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు.

నాడియా జిల్లాలోనే కృష్ణనగర్ నుంచి అందిన వార్త ఒకటి నిన్న సాయంత్రం బర్నీయా గ్రామంలో 20 మంది బందిపోటు దొంగలకు, గవ్ శ్రీపెన్స్‌గల మరొక వ్యక్తికి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది.

బందిపోటు ముఠావారు లూటీ చేసి పారిపోతుండగా తుపాకీ లైసెన్స్‌గల వ్యక్తి సవాల్ చేసి ఎదుర్కొన్నాడని తెలుస్తున్నది.

జల్పాయ్‌గురి నుంచి అందిన మరొక వార్త ప్రకారం నక్సలైట్లు మొన్నరాత్రి అక్కడి ఆహార, సరఫరాలశాఖ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి రికార్డులకు నిప్పుపెట్టినట్లు తెలుస్తున్నది.

ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో కూడా మొన్న రాత్రి నక్సలైట్లు ఒక గ్రంథాలయాన్ని దగ్ధం చేశారు.

ఖర్గపూర్‌లో గురువారం రాత్రి కొందరు దుండగులు రెవిన్యూ కార్యాలయంలో ఫర్నీచర్‌ను, రికార్డులను దగ్ధం చేశారు.

దుర్గాపూర్‌లో నక్సలైట్లుగా భావించబడుతున్న కొందరు యువకులు ఒక బస్సును తగుల బెట్టారు.

టెలిఫోన్ పెళ్లి

హోబర్ట్(ఆస్ట్రేలియా), జనవరి 3. ప్రపంచంలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో, అసాధారణమైన పద్ధతిలో ఒక విచిత్రవివాహం ఇక్కడనిన్నజరిగింది.

వధువు తండ్రి మరానేమాన్ కెనడాలో వాన్‌కోవర్ పట్టణంలో వున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెలిఫోన్ ద్వారా ఈ పెళ్లి జరిగింది. "ఈ కన్యను ఎవరు ఈ వరునికిచ్చి వివాహం చేస్తున్నారు?" అని మినిష్టర్ రెవరెండ్ కీత్ ఓగియర్ ఫోనులో అడిగారు. "నేను" అని వధువు తండ్రి సమాధానం.

"వివాహ నిబంధనలకు కొంచెం వక్రించాను" అని ఓగియర్ అన్నారు. వివాహం జరగడానికి ముందు వధూవరులు ఆమె తండ్రితో కొద్దిసేపు మాటాడడానికిఓగియర్అనుమతించారు.

నేతాజీ విగ్రహం ధ్వంసం

గురువారం రాత్రి జల్పాయ్‌గురి పట్టణంలోకరలానది వంతెన వద్ద గల నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని కొందరు ధ్వంసంచేసి, కాలి వూశారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ ప్రమోద్‌దాస్‌గుప్తా నిన్న పత్రికావిలేకరులతో మాట్లాడుతూ నిన్న పంటకోతల సమయంలో పోలీసులు, జోతేదార్లు 28 మందిరైతులను, కిసాన్‌సభ కార్యకర్తలను వధించినట్లు ఆరోపించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రికి బికనీర్ మహారాజా కర్ణిసింగ్ సవాల్

న్యూఢిల్లీ, జనవరి 3 : లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిపించవలసిందిగా రద్దుచేయబడిన లోక్‌సభలో స్వతంత్ర ఇండిపెండెంట్ల గ్రూపు నాయకుడు బికనీర్ మహారాజా కర్ణిసింగ్ నిన్న రాజస్థాన్‌ముఖ్యమంత్రి శ్రీ ఎస్. ఎస్. సుఖాడియాను సవాల్ చేశారు.

ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం శ్రీ సుఖాడియాకు నిజమైన విశ్వాసం వున్నపక్షంలో, ప్రజల మద్దతు తనకు గలదని విశ్వసించే పక్షంలో, అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరిపించవలసిందిగా శ్రీ సుఖాడియాను సవాల్ చేస్తూ డాక్టర్ కర్ణిసింగ్ మొన్నరాత్రి ప్రకటన చేశారు.

1967 లో వున్నట్లుగా ప్రజలలో మాజీ పాలకులకు పలుకుబడి ఏమీలేదని శ్రీ సుఖాడియా చేసిన ప్రకటన విషయమై ప్రస్తావించి, పరిస్థితులు మార్పు చెందినమాట వాస్తవమేనని, పదవీ వ్యామోహపరులకు స్వీకారంలేదని ప్రజలు గ్రహించారని డాక్టర్ కర్ణిసింగ్ స్పష్టం చేశారు.

శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం, భద్రాచలం
(వర్గాం)
ప్రకటన

శ్రీ వైకుంఠ ఏకాదశి ధనుర్మాస తిర్మోయ అంతరకారోత్సవాటు భద్రాచలం.

తే 6–1–1971 రాత్రి గం. 8–00 లకు పవిత్ర గౌతమీ జలములయందు బహు చిత్ర విచిత్రమగు దీపాలంకరణలతో హాద్య విశేషముల తోడను

"తెప్పోత్సవము" సేవించండి.

తే 7–1–1971 గురువారం తెల్లవారజామునకు గం. 5 నుంచి గం. 6ల వరకు గరుడవాహనారూఢులై శ్రీమన్నారాయణ దివ్య రూపమున వేంచేసియుండు శ్రీ సీతారామచంద్ర దివ్యమూర్తిని, తిరువీధులు

నూతన ఉత్తర వైకుంఠ ద్వారమున

భేరీ మృదంగాది మంగళ తూర్యముల తోడను, వేదఘోషముల తోడను, జయజయ ధ్వానముల తోడను, పగలు 12ల వరకు తిరువీధులలో సేవించండి.

ఇట్లు,
భద్రాచలం, (సం) పి. నాగిరెడ్డి,
తే. 28–12–1970. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

గమనిక:– భద్రాచలం లోను తీర్థ సమయంలో ఉత్సవాలకు వచ్చు యాత్రికులు పై చిరునామాకు భక్తులు వివరాలకు వ్రాసి కోరబడుచున్నారు.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఏ.కే.ఎస్.వి.ఎస్. అండ్ పి.ఆర్.టి. హైస్కూలు
తిరుదురావలి దిరేటి పోస్టు, (వయా) సామర్లకోట, తూ.గో. జిల్లా
కి.ఇడి. అసిస్టెంటు—నాచురల్ సైన్సు (బి.జెడ్.సి)

పై పోస్టులో పనిచేయుటకు అరులైన వారు 12 1 71 లోపున దరఖాస్తులు పంపుము 17 1 71వ తేదీన 10లు2 గం.ల మధ్య ఇంటర్వ్యూకు రావలెను. అట్లు రాని వారి దరఖాస్తులు పరిగణింపబడవు. వారు సామర్లకోట ప్రతిరోజు మార్గమున వస్తుంది. అప్లికేషను కాపీ వకులను ఇ.ఓ. కాకినాడ వారికి పంపవలెను.

కరస్పాండెంటు.

అమ్మకము

తిరుమలగిరి లాటరీ

ఇంకా తిరుమలగిరి లాటరీ టిక్కెట్లకు (31–1–71) తేదీ 1 లకు 22.00 అమ్మకము ద్వారా పొందండి. టిక్కెట్లు తపాలా ద్వారా పంపబడును. ఒక రూ. 2–30 లు.
Authorised Agent,
ARUNACHALAM,
Merchant,
[illegible]

[illegible]

గ్రామ పంచాయితీ, శక్లింరు
పంచాయితీ వరకు ఎక్కువ పాట ద్వారా రు కి800 2/1 వంతు మొదలు పాటమునకు తరువాత మరికొన్ని కొనవలెను. తే 10.1.71 ఉ 1 గంటకు పంచాయితీ ఆఫీసులో వేలం పెట్టగలరు.

ఇట్లు,
టి. వెంకయ్య, సర్పంచ్
గ్రామ పంచాయితీ, శక్లింరు తాలూకా,
వరంగల్.

మేడికొండూరు గ్రామ పంచాయితీ

సత్తెనపల్లి తాలూకా మేడికొండూరు పంచాయితీ రూపొందించబడిన గ్రావెలు పనులు చేయుటకు 11-1-71 తేదీ సాయంత్రం 4 గంటల వరకు పంచాయతీ ఆఫీసులో సీల్డు టెండర్లు సర్పంచ్ గారిచే స్వీకరించబడును. అదే రోజు 4–30 కి టెండరు దార్ల సమక్షములో టెండర్లు తెరువబడును.

1. ఎం. హనుమంతరావు ఇంటి వద్దనుండి బి. కోటయ్య ఇంటి వరకు
   - ఎస్టిమేటు రు 2200–00
   - డిపాజిట్ రు 110–00
2. అంకమ్మ చెట్టు వద్దనుండి రైస్ మిల్లు వరకు.
   - ఎస్టిమేటు రు 1600–00
   - డిపాజిట్ రు 80–00
3. డీటీ నుండి పి. బాలస్వామిఇంటివరకు
   - ఎస్టిమేటు రు 900–00
   - డిపాజిట్ రు 45–00
4. జె.దత్యాలు ఇంటివద్దనుండి కే.మస్తాన్ ఇంటివరకు
   - ఎస్టిమేటు రు 700–00
   - డిపాజిట్ రు 35–00
5. రాములవారి గుడివద్ద నుండి జెండాచెట్టు వరకు
   - ఎస్టిమేటు రు 850–00
   - డిపాజిట్ రు 42–50
6. వేంకటాద్రిపాలెం డొంక వద్దనుండి విర్రిబట్టి పోలంవరకు
   - ఎస్టిమేటు రు 1600–00
   - డిపాజిట్ రు 80–00
7. అడిగడి పున్నయ్య ఇంటి వద్ద నుండి బూర్గు బావి వరకు
   - ఎస్టిమేటు రు 2300–00
   - డిపాజిట్ రు 92–00

ఇతర పంచాయతీ నిబంధనలు మెంటు ఆఫీసు వేళలలో తెలుసుకొనవచ్చును. ఇతర వివరములకు ఆఫీసు పనివేళల యందు తెలుసుకొనవలెను.

వేములపాటి వెంకయ్య,
సర్పంచ్,
మేడికొండూరు గ్రామ పంచాయితీ.

వేలం నోటీసులు

చిత్తూరు మునిసిపాలిటి

చిత్తూరు మునిసిపల్ ఆఫీసులో 20.1.71 తేదీ ఉదయం 11 గంటలకు సెక్రటరీచే గాని, ఆయన అధికారం పొందిన ఉద్యోగిచే గాని 500 కాలీ తారు డ్రమ్ములు వేలం వేయబడగలవని యిందు మూలంగా తెలియ జేయబడినది. ఈ వేలంలో పాల్గొనగోరువారు రు. 200– డిపాజిట్ చెల్లించవలెను. హెచ్చని పాటదారులకు వేలం పూర్తి కాగానే ఈ మొత్తం వాపసు యివ్వబడును. హెచ్చిన పాటదారు డిపాజిట్ పోను మిగిలిన సొమ్ము ఎగ్జిక్యూటివ్ కమిటీ పాట ఖాయపరచినట్లు తెలిపిన వారం లోపుగా పూర్తిగా చెల్లించవలెను.

(సం) వై.వి. రమణారెడ్డి,
సెక్రటరీ,
చిత్తూరు మునిసిపాలిటి.

కోర్టు నోటీసులు

కనిగిరి డిస్ట్రిక్టు మునసబు కోర్టులో
ఎస్.సి.నెం. 155/1958ఇపిసి. 148/68
వాది: కూనాగు శ్రీశైలం
ప్రతివాదులు (3) జూపూటాల లక్ష్మీనారాయణరావు.

పై నెంబరున 3వ ప్రతివాదికి యీలం అక్షేపణ నోటీసు నిమిత్తం తే. 18.1.71టికి వాయిదా వేసియున్నారు. వాయిదా రోజు పగలు 11 గంటలకు ఆక్షేపణలు తెలుపుకొనవలెను.

వి.వి.ఎల్. నారాయణరావు,
డి.హెచ్.ఆర్. అడ్వకేటు.

భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్ లిమిటెడ్
(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)
బి. హెచ్. పి. వి. పోస్టు,
విశాఖపట్నం–12
ఆంధ్రప్రదేశ్

స్క్రాప్ (ఉక్కు) అమ్మకం :

1) ఎం.ఎస్. టర్నింగులు, బోరింగులు 15.00 మెట్రిక్ టన్నులు
2) 8 నుంచి 50 ఎం.ఎం. వరకు మందం గల కోయబడిన ఉక్కు ముక్కలు 15.00 మెట్రిక్ టన్నులు

మెసర్స్ భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్ లిమిటెడ్, విశాఖపట్నం–12 పేర క్రాస్ చేసిన పోస్టలు ఆర్డరు రూపంలో రు 5 — (వాపసు చెయ్యబడదు) చెల్లించి, ఈ దిగువ సంతకం చేసినవారి ఆఫీసు నుంచి టెండరు ఫారములు పొందవచ్చును.

1. టెండరు ఫారాలక్కై దరఖాస్తులు స్వీకరించుటకు తుది తేదీ:15.1.71
2. టెండర్లు స్వీకరించడానికి తుది తేదీ 1.2.1971

(సం) డి. యల్. నారాయణ,
డిప్యూటీ మెటీరియల్స్ మేనేజర్.

తంతి - తపాలా శాఖ

పోస్టమాస్టరులను, డిపార్టుమెంటు టెలికమ్యూనికేషన్ విభాగంలోను టైమ్‌స్కేల్ గుమాస్తాలు, ఆర్. ఎం. ఎస్. సార్టర్ల ఉద్యోగములకు దరఖాస్తులు కోరుచు 1970 నవంబరు 25, 26, 27 తేదీలను వెలువడిన ప్రకటన విషయమును ఇందుమూలముగా తెలియబరచునదేమన ఈ డిపార్టుమెంటులో గుమాస్తా ఉద్యోగములకు ఎస్. ఎస్.సి. స్థాయి కూడా అర్హతగ గమనింపబడుచున్నది. ఈ ఉద్యోగములకు ఇట్టి అభ్యర్థులు ఎల్లరు కూడా దరఖాస్తు చేయవచ్చును. కాగా ఈ నిమిత్తము ఈ ఆఫీసుకు దరఖాస్తులు చేరవలసిన కడపటి తేదీ 15–1–1971 వరకు పొడిగింపబడినది. దరఖాస్తు ఫారములు మామూలుగా ఆంధ్ర సర్కిల్‌లో తప్ప పోస్టాఫీసులనుండి 12–1–1971 వరకు పొంద వచ్చును. లోగడ ప్రకటనలో వివరించబడిన ఇతర అర్హత నిబంధనలలో మార్పులేదు.

DAVP-710 (610) 70.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
రహదార్లు, మరియు భవనముల శాఖ
చిట్ టెండరు నోటీసు
No. 25694, D-3—60—1 Dt. 29-12-70

సీలువేసిన టెండర్లు ఈ క్రింద సుదహరించిన పనికి ప్రసిద్ధి చెందిన కంపెనీల నుండి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషనుకు చేరునట్లు మైల్డు స్టీలు రాడ్స్ సరఫరా చేయుటకు శ్రీ రహదార్లు మరియు భవనముల శాఖ, సూపరింటెండింగు యింజనీరు వారి ఆఫీసునందు 29–1–71 మ. 3–00 గం.ల వరకు తీసుకొనబడును. మరియు అదే రోజున మ.3–30 గం.లకు టెండర్లు తెరువబడును.

వ. నం.	పని పేరు	ప్రథమ ధరావత్తు సొమ్ము	ధరావతుసొమ్ము ఎవరి ఖాతాకు జమకట్టవలసినది.	టెండరు షెడ్యూలు ఖరీదు అమ్మకపు పన్నుతోసహా	పని పూర్తి చేయు కాలము
1.	ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషను నెం. 226/62 ప్రకారము టెస్టు చేయబడిన మైల్డ్‌స్టీల్ రాడ్స్ ఈ క్రింద సుదహరించబడిన సైజులలో సరఫరా చేయుటకు.	రు 5000	ఎగ్జిక్యూటివ్ యింజనీరు పి.డబ్ల్యు.డి. (ఆర్‌అండ్‌బి) నాగావళి బ్రిడ్జి డివిజను, శ్రీకాకుళం	రు 25–75	ఒక నెల

ఎ) 10 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 7 మెట్రిక్ టన్నులు
బి) 12 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 9 మెట్రిక్ టన్నులు
సి) 16 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 6 మెట్రిక్ టన్నులు
డి) 20 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 31 మెట్రిక్ టన్నులు
ఇ) 25 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 22 మెట్రిక్ టన్నులు
ఎఫ్) 28 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 22 మెట్రిక్ టన్నులు
జి) 32 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 45 మెట్రిక్ టన్నులు

టెండరు ఫారములు కొరకు దరఖాస్తులను సూపరింటెండింగ్ ఇంజనీరు పి.డబ్ల్యు.డి. (ఆర్ అండ్ బి) కాకినాడ సర్కిల్సు, కాకినాడ వారికి టెండరు షెడ్యూలు ఖరీదు 3 అదర్ రెవిన్యూస్, ఎగ్జిక్యూటివ్ యింజనీరు పి.డబ్ల్యు.డి. (ఆర్ అండ్ బి) నాగావళి బ్రిడ్జి డివిజన్ శ్రీకాకుళం వారి ఎకౌంటుకు చెల్లించిన చలానాతో జతపరచి 20–1–71 సా. 5 గం.ల లోపున చేరునట్లు పంపవలయును.

టెండరు ఫారములు 21–1–71 తేదీ నుండి 25–1–71 తేదీ వరకు యివ్వబడును.

టెండరు ఫారములు పోస్టు ద్వారా పంపబడవు. అందువలన కంట్రాక్టర్లు టెండరు ఫారములను ఈ ఆఫీసు నుండి తీసుకొనవలయును.

(సం) సయ్యద్ బాద్షా మొహియుద్దీన్.
సూపరింటెండింగు యింజనీరు (ఆర్‌అండ్‌బి)
కాకినాడ సర్కిలు, కాకినాడ.

యు. పి. లో అభ్యర్థుల నిర్ణయ కార్యక్రమం ప్రారంభం
75 స్థానాలకు కొత్తకాంగ్రెస్ పోటీచేసే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 3: లోక్ సభకు ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించడానికై యు. పి. కొత్త కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ నిన్న న్యూఢిల్లీలో చర్చలు ప్రారంభించింది. అభ్యర్థుల నిర్ణయంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల అభిప్రాయాలను ఎలక్షన్ కమిటీ సేకరించింది.

యు. పి. లో వివిధ నియోజకవర్గాలనుండి పోటీ చేసే పార్టీ అభ్యర్థుల నిర్ణయం రెండు రోజులలోగా పూర్తి కాగలదని తెలుస్తున్నది. ఎలక్షన్ కమిటీ తయారు చేసిన అభ్యర్థుల జాబితాను పార్టీ కేంద్ర పార్లమెంటరీబోర్డు ఈ నెల 8న పరిశీలించవలసి ఉంది.

చాలా నియోజకవర్గాలలో కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయాలు చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పదవిలో ఉన్న రాజ్య సభ సభ్యులు, శాసన సభ్యులు లోక్ సభకు అభ్యర్థులుగా ఉండరాదని ఎలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ సూత్రానికి కొన్ని సందర్భాలలో మాత్రం మినహాయింపులు ఉండే సూచనలు ఉన్నాయి.

రాజ్యసభ సభ్యుడైన యంగ్‌టర్క్ నాయకుడు శ్రీ చంద్రశేఖర్ 'బల్లియా' నుండి లోక్‌సభకు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. కాని ఈయన అభ్యర్థిత్వాన్ని ఎలక్షన్ కమిటీ ఇంకా ఆమోదించలేదు.

ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనే అవకాశం ఉన్నందున యు.పి. లో 75 లోక్‌సభ స్థానాలకు మాత్రమే కొత్త కాంగ్రెస్ పోటీ చేయగలదని తెలుస్తున్నది. అయితే ఈ విషయంపై ఇప్పటికి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని కొత్త కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు చెపుతున్నారు. ఈ సర్దుబాట్ల విషయంపై పార్టీ కేంద్ర నాయకులకు, రాష్ట్ర నాయకులకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

వారణాసి నుండి కాశీ మహారాజా ఇండిపెండెంట్‌గా జనసంఘం మద్దతుతో పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకమలాపతి త్రిపాఠి పోటీ చేయుగలరని తెలుస్తున్నది. ఒకవేళ కాశీ మహారాజా పోటీ చేయక పోతే శ్రీ త్రిపాఠి కూడా లోక్‌సభకు పోటీ చేయక పోవచ్చు.

రాకెట్ రైలు

టోక్యో, జనవరి 3: గంటకు 25 వందల కిలోమీటర్ల వేగంతో ఒక శూన్యంగావున్న గొట్టంలో దూసుకొనిపోగల ఒక రాకెట్ రైలును జపాన్ ప్రొఫెసర్ ఒకరు తయారు చేస్తున్నారు.

తాను రూపొందిస్తున్న రైలు భూమండలంపై విమాన ప్రయాణం వలె ఉండగలదని ఆయన చెప్పారు.

1956 నుండి ఆయన ఈ రైలు తయారు చేయుడానికి కృషి చేస్తున్నారు. ఇటీవల కప్ప, ఎలుకలు మున్నగు ప్రాణులతో ఆ రైలును నడిపి ప్రయోగం చేయగా రైలు ప్రయోగాలు విఫలమై అవి మృతి చెందాయి. ఈసారి ప్రయోగం విజయవంతం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

పొగలేని ప్రేలుడు వస్తువు (నైట్రో గ్లిసరిన్ డబుల్ బేస్) వల్ల ఉనించిన శక్తితో ఈ రైలు నడుస్తుంది.

కూచిపూడి నృత్యంపై ఫిలిమ్సుడివిజన్ చిత్రం
రాష్ట్రంగురించి మరిరెండు డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం

హైదరాబాద్, జనవరి 3: భారత ప్రభుత్వ ఫిలిమ్స్ డివిజన్ వారు వచ్చే సంవత్సరం రు 90 వేల వ్యయంతో కూచిపూడి నృత్యంపై ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ వ్యయాన్ని కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమానంగా భరిస్తాయి.

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ ఎ. వాసుదేవరావు ఇటీవల యిక్కడ విలేఖరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు.

దీనితో పాటు "ఆంధ్రులు— వారి సంస్కృతి", "ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం" అనే రెండు డాక్యుమెంటరీ చిత్రాలను కూడా నిర్మిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఇన్ఫర్ పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంట్ (నీటిపారుదల శాఖ)
నాగార్జునసాగర్ ప్రాజెక్టు విభాగము.

టెండరు నోటీసు నెం. 4/70-71

ఈ దిగువ సుదహరించిన పనులకు గాను సీల్డు టెండర్లు, నాగార్జునసాగర్ కాలువలు సూపరింటెండింగ్ ఇంజనీరు వారిచే [illegible] వారి ఆఫీసునందు తేది 29–1–71న సాయంత్రం గం. 4–00 వరకు [illegible] అదే రోజున సాయంత్రం గం 4–30 లకు తెరువబడును.

వ. నెం	పని పేరు	ఎస్టిమేటు విలువ	ఒక టెండరు ఫారం ఖరీదు	కాంట్రాక్టు కాలపరిమితి
		రు	రు. పై	
1.	నాగార్జునసాగర్ కుడికాలువకు కి మీ. 122.36 (మై 76/6+150) వద్ద కట్టబడిన చప్పిడి వాగు ఆక్విడక్టుకు మిగిలిపోయినపని (డైవర్షన్ ఛానల్) త్రవ్వుట	1,800	15–50	4 నెలలు
2.	నాగార్జునసాగర్ కుడి కాలువకు కి.మీ. 103.581 నుండి కి.మీ. 105.160 (మై 64/ +588 నుండి మై 65/ +588 వరకు) త్రవ్వుట.	16,650	25–85	18 నెలలు
3.	నాగార్జునసాగర్ కుడి కాలువకు కి.మీ. 96.942 మై 60/1+592 వద్ద సూపర్‌పాసేజ్ కట్టుట.	4,550	25–85	18 నెలలు
4.	నాగార్జునసాగర్ కుడికాలువపై కి.మీ. 117.100 మై 72/ +090 వద్ద సూపర్ పాసేజి కట్టుట.	9,350	25–85	18 నెలలు

2. చేసిన పని విలువ నుండి [illegible] వంతు తరువాత సెక్యూరిటీ డిపాజిట్ బిల్లుల నుండి పట్టుకొనబడును.

3. టెండరు ఫారం కొరకు దరఖాస్తులు 20–1–71 లోపల ఈ ఆఫీసుకు చేరులాగున పంపవలయును.

4. టెండరు ఫారములు తేది 25–1–71 నుండి 28–1–71 వరకు ఆఫీసు పనిచేయు దినములలో ఉదయం గం. 10–30 ని.ల నుండి సాయంత్రం గం. 5–00ల వరకు యివ్వబడును.

5. కాంట్రాక్టు ఫారం:— లంప్‌సమ్.

6. టెండరు ఫారములు ఖరీదును, పే అండ్ అకౌంట్స్ ఆఫీసరు విజయపురిసౌత్ వారి పేర ఇండియా లేక హైదరాబాద్ స్టేట్ బ్యాంకుల ద్వారా చెల్లించి డ్రాఫ్టు కొని, సదరు డ్రాఫ్టును టెండరు ఫారముల దరఖాస్తుతో జతపర్చి పంపవలయును. ఈ సొమ్ము ఎట్టి పరిస్థితులలోను తిరిగి యివ్వబడదు.

7. టెండరు షెడ్యూలు కావలెనంటే తంత్రప్రదేశ్ ప్రభుత్వము వారి మొదటి లేక రెండవ లేక మూడవ తరగతి కంట్రాక్టర్లుగా రిజిస్టరు చేయించుకొన్న వారై యుండవలెను వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నకలును టెండరు ఫారము దరఖాస్తుతో జతపరచి పంపవలెను.

మొదటి లేక రెండవ తరగతి వందు రిజిస్ట్రరైన కాంట్రాక్టర్లు మాత్రమే 2వ పనికి దరఖాస్తు పంపుకొనవచ్చును.

గమనిక.— నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీరు (కాలువలు) వారి వద్ద రు 50,000/— సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన వారు పైన పేర్కొనబడిన ఎర్నెస్టు మనీ డిపాజిట్‌లో 2/5వ వంతు మాత్రమే చెల్లించిన చాలును. చేసిన పని విలువలో 3½% చొప్పున తదుపరి సెక్యూరిటీ డిపాజిట్ కొరకు బిల్లుల నుండి పట్టుకొనబడును.

కారంపూడి
23–12–70

వి. వీరాస్వామి,
సూపరింటెండింగు యింజనీరు
నాగార్జున కాలువల సర్కిల్,
కారంపూడి, పల్నాడు తాలూకా
గుంటూరు జిల్లా.

గొప్ప అవకాశం



హెచ్.ఎం.సి. వెల్డింగ్ మెషిన్ను చేస్తే రు కాలవి, పమునాలవి రెడిప్సాకు నుంచి లించును. ఐదు సంవత్సరాలు గ్యారంటీ. లభ వాయిదాలపై కూడా లభించును. బ్యాంకుల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి పయివేట వర్గాల నుంచి ఋణాలు కూడా ర్పాటు చెయ్యబడును.

సంప్రదించండి :

హిందూస్తాన్ మెషిన్ క్రాఫ్ట్

286, లింగిచెట్టి వీధి, మద్రాసు 1.

(బ్రాంచీలు కోయంబత్తూరు, బెంగుళూరు)

బర్ద్వాన్‌లో పుస్తకాల దుకాణంపై నక్సలైట్ల దాడి

కలకత్తా, జనవరి 3 : పశ్చిమ బెంగాల్‌లో గత 24 గంటలలో హింసాత్మక చర్యల వలన ఆరుగురు మరణించారు. వీరిలో ముగ్గురు నక్సలైట్ల చేతులలో హతులయినారని తెలుస్తున్నది.

హౌరా జిల్లాలో కొందరు నక్సలైట్లు ఒక పోలీసు అసిస్టెంటు సబ్ ఇనస్పెక్టర్‌పై దాడి జరుపగా ఆయన ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వలన ఒక నక్సలైట్ మరణించాడు.

అసన్‌సోల్ వద్ద సులేమాన్ సింగ్ అనే హోటల్ యజమాని ఇటీవల రాత్రి తన గృహంలోకి వెడుతుండగా నక్సలైట్లు ఆయనను హత్య చేశారని పోలీసులు కేంద్ర కార్యాలయానికి అందిన వార్తల వలన తెలుస్తున్నది.

నాడియా జిల్లాలోని ఒక గ్రామంలో మెస్సు నాగేంద్రనాద్ ఘోష్ అనే ఒక తోటమాలును నక్సలైట్లు హత్య చేశారు.

బర్ద్వాన్‌లోని ఒక పుస్తకాల దుకాణంపై నక్సలైట్లు ఇటీవల దాడిచేసి బాంబులువిసిరిన ఫలితంగా ఒక వ్యక్తి మరణించాడు.

స్వతంత్ర పాలస్తీనా అవతరణకు అవకాశం ?

'లండన్ టెలిగ్రాఫ్' పత్రిక కథనం

లండన్, జనవరి 3: పశ్చిమాసియా సమస్యా పరిష్కార మార్గాన్వేషణలో ప్రప్రథమంగా ఏదో రూపేణా ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటు ప్రతిపాదన వినవస్తున్నట్లు 'సండే టెలిగ్రాఫ్' పత్రిక నిన్న తెలిపింది.

అరబ్—ఇజ్రేలీ శాంతి చర్చల పునరుద్ధరణకు పశ్చిమాసియా సమస్యపై సమితి ప్రతినిధి డాక్టర్ గున్నార్‌జెరింగ్ సన్నాహాల గురించి ఆ పత్రిక తన సంపాదకీయంలో ప్రస్తావించి—

"ఈ చర్చలకు మామూలువరే ఆశాభావానికి ఆస్కారం కనుపించడంలేదు. కాని ఒక్క ఆశమాత్రం వున్నది. ఏదోవిధంగా ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటు ప్రతిపాదన ఒకటి ప్రప్రథమంగా వినవస్తున్నది" అన్నది

"అయితే ఇందువల్ల ఇప్పటికీ అంతు తెగని ఈ సమస్యమరీ చిక్కున పడుతుంది. ఈ వివాదంలో ప్రస్తుత పక్షాలు ఒకరికొకరు అనుమతించని నగరాలు, ప్రాంతాలన్నిటినీ వారేదో ఒకరోజు ఒక చిన్న దేశంగా రూపొందించనీయవచ్చు" అని 'సండే టెలిగ్రాఫ్' అన్నది.

ఈజిప్టు ప్రెసిడెంట్ హెచ్చరిక

కయిరో, జనవరి 3: వచ్చే ఆరునెలలో ఇజ్రేల్తో అటో ఇటో తేల్చి వేయగల పోరాటాన్ని చవి చూడ వలసి వుంటుందని ఈజిప్టు ప్రెసిడెంట్ శ్రీ అన్వర్ సాదత్ నిన్న ప్రకటించారు.

ఆయన ఈజిప్టు విలేకరులు, రచయితలు కళాకారులు,ప్రభుత్వ నాయకుల సమావేశంలో ప్రసంగిస్తూ, తాత్కాలికమైన యుద్ధ విరమణను అరబ్ రిపబ్లిక్ శాశ్వతం కానివ్వదని, ఇజ్రేల్‌తో తుది పోరాటానికి అరబ్ రిపబ్లిక్ సేనలు సర్వ సన్నద్ధంగా వున్నవని, ప్రకటించినట్లు మధ్య ప్రాచ్య వార్తా సంస్థ తెలిపింది.

సంజీవరెడ్డి వెల్లడి

(1వ పేజీ తరువాయి)

ఫలితాలను గమనించిన అనంతరం తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించగలమని ఆయన చెప్పారు.

ప్రతిపక్షాల సంఘటన తరపున అభ్యర్థుల నిర్ణయం జరిగిన తర్వాత, వీరందరి విజయానికి పాతకాంగ్రెస్ కృషిచేస్తుందని ఆయన చెప్పారు.

మధ్యంతర ఎన్నికలలో ఇతర పార్టీలతో తాము 'ఎన్నికల సర్దుబాటు' చేసుకుంటున్నట్లు మాత్రమే భావించాలి గాని "సమైక్య సంఘటన" అని చెప్పరాదని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

ఆంధ్ర, తమిళనాడులలో పాత కాంగ్రెస్, స్వతంత్ర పార్టీల సభ్యులు పూర్వం సమైక్య కాంగ్రెస్‌లో సభ్యులని, అందువలన ఈ రెండు రాష్ట్రాలలో పాతకాంగ్రెస్, స్వతంత్ర పార్టీల సహకారం సులభంగా ఉంటుందనీ శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రస్తుతం అపారమైన ధనం, అధికారం ఉన్నందువలన హఠాత్తుగా మధ్యంతర ఎన్నికలు జరుపుతున్నట్లు శ్రీ సంజీవరెడ్డి చెప్పారు. డి. ఎం. కె. మొదలైన పార్టీలు కొత్తకాంగ్రెస్‌తో సహకరించిన సమయంలో అవి "ప్రగతిశీలక" పార్టీలని శ్రీమతి ఇందిరాగాంధి ప్రశంసించారని, కాని అవే పార్టీలు పాతకాంగ్రెస్‌ను సమర్థిస్తున్నప్పుడు "ప్రతీప శక్తుల పార్టీలని" ఆమె విమర్శిస్తున్నారని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

సంజీవరెడ్డి నిర్ణయానికి కార్యవర్గం ఆమోదం

రానున్న మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేయరాదని తాను నిశ్చయించుకున్నట్లు పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ నీలం సంజీవరెడ్డి నేడు తిరిగి స్పష్టం చేశారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి తన పూర్తి కాలాన్ని వినియోగించాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆయన నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

నేడు జరిగిన రాష్ట్ర పాత కాంగ్రెసు కార్యవర్గ సమావేశంలో పలువురు సభ్యుల తన నిర్ణయాన్ని సమర్థించారని కూడా శ్రీ సంజీవరెడ్డి వెల్లడించారు.

జనవరి 9 న తాను ఢిల్లీకి బయలుదేరి వెళ్లగలనని నాలుగు రోజుల అనంతరం తిరిగి రాగలనని శ్రీ సంజీవరెడ్డి చెప్పారు. సంక్రాంతిలో ఈ నెల 16 న జరిగే పాత కాంగ్రెసు సమావేశానికి హాజరై ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించగలనని ఆయన చెప్పారు.

కామన్వెల్తు దేశాల స్పీకర్ల సభ ముగింపు

న్యూఢిల్లీ, జనవరి 3 : ఇక్కడ నాలుగు రోజులుగా జరుగుతున్న కామన్వెల్తు దేశాల స్పీకర్ల ద్వితీయ సమావేశం నిన్నటితో ముగిసింది.

ఈ సమావేశానికి 15 దేశాల స్పీకర్లు హాజరైనారు. దీనికి రద్దయిన లోక్‌సభ స్పీకరు శ్రీ జి. ఎస్. ధిల్లాన్ అధ్యక్షత వహించారు.

తర్వాతి సమావేశం 1972 చివరలో గాని, 1973 ప్రారంభంలో కాని జరుగగలదని ప్రకటించారు. ఈ సమావేశం ఎక్కడ జరిగేదీ తర్వాత నిర్ణయిస్తారు.

సమావేశం చివరలో బ్రిటిష్ కామన్స్ సభ స్పీకరు డాక్టర్ హొరేస్ కింగ్‌ను, ఆస్ట్రేలియా సెనేట్ అధ్యక్షుడు సర్ ఆలిస్టర్ మెకుమల్లిక్‌లను సన్మానించారు. వీరిద్దరి త్వరలో తమ పదవులనుంచి వైదొలగనున్నారు. సమావేశంలో పాల్గొన్న సభ్యుల తరపున శ్రీ ధిల్లాన్ వీరికి సావనీర్లను బహూకరించారు.

ప్రపంచ సాయి మహాసభలు వాయిదా: బషీర్‌బాబా ప్రకటన

హైదరాబాద్, జనవరి 3 : జనవరి 14 న కడపలో శ్రీ రామసాయి నగర్ వద్ద జరుగనున్న ప్రపంచ సాయి మహాసభలు వాయిదా పడినవని ప్రపంచ సాయి ప్రచారసభ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బషీర్‌బాబా నేడిక్కడ తెలియజేశారు.

ఇంతకు ముందు ఈ మహాసభలను రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి ప్రారంభిస్తారని అనుకోవడం జరిగింది.

వెంకటసాయి చికిత్సాలయ శంకుస్థాపన, శ్రీ రామసాయి మందిర్ ప్రతిష్ఠ, కుంభాభిషేకం—మున్నగుకార్యక్రమాలుకూడా వాయిదా పడినవని శ్రీ బషీర్‌బాబా తెలియజేశారు.

ప్రపంచ సాయి మహాసభలు మార్చి అఖరున జరుగగలవు. ప్రపంచం నలుమూలలనుండి మూడు లక్షల మంది పైచిలుకు ప్రతినిధులు రాగలరని భావిస్తున్నారు.

పాట్నా, జనవరి 3: సేద్యపు వసతులు లేని ప్రాంతాలలో ఏడు ఎకరాల వరకు, సేద్యపు వసతులున్న ప్రాంతాలలో మూడున్నర ఎకరాల వరకు భూకమతాలపై శిస్తును జనవరి 1వ తేదీ నుంచి రద్దుచేస్తూ బీహార్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు జారీ చేసింది.

ఎన్నికల పవనాలు

(1వ పేజీ తరువాయి)

పార్టీల కూటమిని ఓడించే నిమిత్తం, రానున్న లోక్‌సభ ఎన్నికలలో వామపక్షాల మధ్య పరస్పరం పోటీ లేకుండా చేసే నిమిత్తం, ఒక కనీస కార్యక్రమం ప్రాతిపదికగా సమైక్యం కావలసిందిగా రద్దు చేయబడిన లోక్‌సభలో కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఎస్. ఎమ్. బెనర్జీ నేడు అన్ని వామపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

మితవాద శక్తుల కూటమివల్ల ఉత్పన్నమైన ప్రమాద తీవ్రతను అవగాహన చేసుకొనవలసిందిగా కూడా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి శ్రీ బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికై, పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, వామపక్షాల సహకారాన్ని స్వీకరించవలసిందని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

వాజ్‌పాయ్‌పై పోటీ పెట్టరాదని నిర్ణయం

లక్నో, జనవరి 3: రద్దు చేయబడిన లోక్‌సభలో సభ్యులైన జనసంఘం అధ్యక్షుడు శ్రీ వాజపాయ్, బి. కె. డి. ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి, ఎస్. ఎస్. పి. నాయకుడు ప్రధానకార్యదర్శి శ్రీరామ్ సేవక్‌యాదవ్, గోరఖ్‌నాథ్ దేవాలయం మహంత్, శ్రీ వైద్య నాథ్‌లకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టరాదని ఉత్తర ప్రదేశ్ పాతకాంగ్రెసుపార్టీ నిర్ణయించింది.

235 లోక్‌సభ స్థానాలకు జనసంఘ్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 3: లోక్‌సభకు ఎన్నికలలో పోటీచేయనున్న సందర్భంగా జనసంఘ్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు 235 స్థానాలను సెలెక్టు చేసింది.

లోక్‌సభలో 520 స్థానాలలో పోలింగ్ విజయాలు గూర్చి బోర్డు పరిశీలించింది. 3 రోజులపాటు జరిగిన సమావేశం నేటి ఉదయంతో ముగిసింది.

పార్టీ వర్కింగ్ కమిటీతోపాటు బోర్డు 11, 12 తేదీలలో తిరిగి సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తుంది. ఆనాడు ఇతర ప్రజాస్వామ్య పక్షాలతో రాష్ట్ర శాఖలు కుదుర్చుకొన్న సర్దుబాట్లను ఆమోదిస్తుంది. వర్కింగ్ కమిటీ ఎన్నికల కార్యక్రమాన్ని విడుదల చేస్తుంది.

అభ్యర్థి విజయావకాశం ప్రాతిపదికగా ఈ సెలెక్షన్ జరిగిందని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

జనసంఘ్ ఆంధ్రలో 12, మైసూరులో 8, ఒరిస్సాలో 2 స్థానాలకు, యు. పి. లో 85 స్థానాలలో 60 స్థానాలకు బీహార్‌లో 53 స్థానాలలో 40 స్థానాలకు, రాజస్థాన్‌లో 23 లోను 12 స్థానాలకు, గుజరాత్‌లో 24 స్థానాలలో 8 స్థానాలకు, తమిళనాడులో 39 స్థానాలలో 4 స్థానాలకు, కేరళలో 19 స్థానాలలో 4 స్థానాలకు పోటీచేస్తుంది. మధ్యప్రదేశ్, ఢిల్లీలలో సంఘ్ అన్ని స్థానాలకు పోటీచేస్తుంది.

మరాజ్‌మల్స్
నాణ్యమైన వజ్రాలు
గ్యారంటీయైన
22 క్యారట్
బంగారు నగలు.
313, చైనా బజార్ రోడ్, మద్రాసు-1.

వనమూలికల నుండి తయారైన
ఆవు గుర్తు
బ్రాహ్మీ ఆమ్లా హెయిర్ ఆయిల్
నల్లపండ్లపొడి
ఆయుర్వేద సేవాశ్రమ్ ప్రైవేట్ లిమిటెడ్

భూమి తనఖా బ్యాంకుల ద్వారా రైతులకు ట్రాక్టర్ల పంపిణీ

గుడ్లవల్లేరు బ్యాంక్ రజతోత్సవాలలో శ్రీ రజ్వీ ప్రకటన

గుడివాడ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు భూమితనఖా బ్యాంకుల ద్వారా త్వరలోనే అమెరికానుండి రానున్న 1,500 ఫెర్గూసన్, ఇంటర్నేషనల్ ట్రాక్టర్లు లభ్యంకానున్నవని, గత డిసెంబరు ఆఖరువరకు దరఖాస్తు పెట్టిన వారందరికీ ట్రాక్టర్లు సప్లయిచేయనున్నామని, కేంద్ర భూమిసహకార బ్యాంకుకు అమెరికా 34 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వటకుకూడ అంగీకరించిందని ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకార భూమితనఖా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు శ్రీ యస్. ఎ. హెచ్. రజ్వీ నిన్న సాయంత్రం ఇక్కడకు 7మైళ్లదూరంలో గల గుడ్లవల్లేరులో గుడ్లవల్లేరు సహకార భూమితనఖాబ్యాంకు రజతోత్సవములకు ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో ప్రకటించారు.

ఈ సందర్భంలో జరిగిన సభకు కృష్ణా జిల్లాపరిషత్ అధ్యక్షులు, కేంద్ర సహకార భూమితనఖాబ్యాంకు డైరెక్టరు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రారంభంలో బ్యాంకు భవనంలో పూజలు జరిపి శ్రీ కోటేశ్వరరావు రజతోత్సవము గావించారు.

గుడివాడ సమితి అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం సహకార పతాకాన్ని ఎగురవేశారు.

యస్. ఇ. ఆర్. ఎం. జూనియర్ కాలేజి ఆవరణలో జరిగిన రజతోత్సవ సభలు చిహ్నంగా ఒక 'కేక్'ను కోసి శ్రీ రజ్వీసభను ప్రారంభిస్తూ భారతదేశంలోనే ప్రప్రథమంగా ప్రారంభింపబడిన యీ గుడ్లవల్లేరు బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమబ్యాంకుగా నడపబడుతున్నదనీ, త్వరలోనే ఇది కోటి రూపాయలవరకు పరపతిసౌకర్యాలు రైతులకు కలుగచేయగలదన్న ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటివరకు ప్రాథమిక బ్యాంకులకు అప్పులు మంజూరుచేసే పరిమితి 3 వేలవరకే కలదని దీనిని రు. 10 వేలకుపెంచారనీ, ట్రాక్టర్ల కొనుగోలుకు అప్పుల ఇచ్చేపరిమితి రు. 24 వేలనుండి రు. 40 వేలవరకు, బావులు—పంపుసెట్లకు అప్పుపరిమితి రు. 15 వేలనుండి రు. 24 వేలవరకు పెంచినట్లు శ్రీ రజ్వీ వెల్లడించి రైతులు యీ అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు.

సభాధ్యక్షులు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు మాట్లాడుతూ గుడ్లవల్లేరు బ్యాంకు అభివృద్ధిపట్ల హర్షము ప్రకటిస్తూ దాని పూర్వ అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి అశ్వత్థ నారాయణమూర్తి 30 ఏండ్లుగా అధ్యక్షులుగా ఉండి సేవాధర్మంతో నిర్వహించిన పాత్ర అద్వితీయ మన్నారు. ధాన్యంధరలు పడిపోయి రైతాంగం క్లిష్టపరిస్థితులలో నున్న తరుణంలో రైతులకు యీ బ్యాంకు ఆదుకున్న ఘట్టాన్ని వివరించి సహకార సంస్థలను అభివృద్ధిలోనికి తెచ్చుటద్వారా అందరి అభివృద్ధికి కృషి చేయవలసినదిగా ఆయన ఉద్బోధించారు.

బ్యాంకు డైరెక్టరు శ్రీ యు. యస్. వి. సుబ్బారావు బ్యాంకు చరిత్రను వివరించారు. శ్రీ అశ్వత్థ నారాయణమూర్తిగారి చిత్రపటమును శ్రీ కోటేశ్వరరావు ఆవిష్కరించారు. బ్యాంకుతరపున అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణమూర్తి శ్రీ కోటేశ్వరరావు, శ్రీ అశ్వత్థ నారాయణమూర్తిగార్లకు సన్మానపత్రములు సమర్పించారు.

శ్రీ అశ్వత్థనారాయణమూర్తి తమకు చేసిన సత్కారమునకు కృతజ్ఞతతెల్పుతూ సభ్యుల సహకారముతోనే తాను ఉత్సాహంగా పనిచేయగలిగానని, అనేకసిబ్బంది, డైరెక్టర్లు అంతా సిరి, విజయాలలో ఒకరినొకరు సహకరించుటయే బ్యాంకు అభివృద్ధికి మూలకారణమని ఇందుకుతోడ్పడిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వాసుదేవ ఉగ్గారావు, డాక్టరు గుడ్లవల్లే టి లక్ష్మణరావు, శ్రీ సోమవరపువీరయ్య చౌదరి, కేంద్ర సహకారబ్యాంకు డిప్యూటీ రిజిస్ట్రారు శ్రీ యం.కృష్ణమూర్తినాయుడు ప్రభృతులు ప్రసంగించారు. బ్యాంకు అధ్యక్షులు శ్రీ కృష్ణమూర్తి వందన సమర్పణ చేశారు. తర్వాత కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంవారిచే 'క్షీరసాగర మథనం' నృత్య నాటిక శ్రీ వేదాంతంసత్యనారాయణశర్మ ఆధ్వర్యాన ప్రదర్శింప బడినది.

విశాఖపట్నం, జనవరి 3 : ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ప్రవేశ పెట్టిన "కొత్త కౌంటర్" పద్ధతికి జిల్లా కలెక్టరు శ్రీ ఎస్. ఎన్. అనంట ప్రారంభోత్సవం చేశారు.

వాన్‌గార్డ్- ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్

12%

అంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ ఇవ్వబడును. ప్రారంభంలో 10% బోనసు అదనంగా కూడా 2 సిళ్ల ఋణాలకు 2% మూడేళ్ల అంతకు పైబడిన ఋణాలకు చెల్లించ బడును.

ఋణాలకు: డైరెక్టర్ల హామీ కలదు.

ఇతర వివరాలకు : సెక్రటరీ

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్

'వాన్‌గార్డ్ హౌస్' 11, 12 సెకండ్ లైన్ బీచ్ మద్రాసు1

ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.

ఇప్పుడు మీరు దగ్గు, గొంతుక నొప్పి కలిగించు క్రిములను సమూల నాశనము చేయగలరు

రెండు విధాల పనిచేయు
డెక్వాడిన్
ఉపశమన మిస్తుంది; త్వరగ నివారణ నిస్తుంది

రెండు విధాల పనిచేయు డెక్వాడిన్ లో మాత్రమే డెక్వాలీనియం క్లోరైడ్ ఉన్నది.
1. ఇది తలాం మీద గొంతుక నొప్పిని ఉపశమింప జేస్తుంది.
2. మీకు చాల సేపు నివారణ కలుగజేస్తుంది

పదునాయిగంగ పది బిళ్ళల స్ట్రిప్ ప్యాక్‌లో దొరుకుతుంది.
దగ్గు, గొంతుక నొప్పినుండి వేగంగ నివారణ పొందుటకు గ్లాక్సోవారి డెక్వాడిన్ ఆంటిసెప్టిక్ లాసెంజెస్ గ్లాక్సో



యు.పి.లో చలిగాడ్పు: 14 మంది మృతి

లక్నో, జనవరి 3 : ఉత్తర ప్రదేశ్‌లో క్రిందటి ఐదు రోజులలోను చలిగాడ్పులకు 14 మంది మరణించారు. నిన్న లక్నోలో రికార్డు అయిన అత్యధిక ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెంటిగ్రేడ్. డెహ్రాడూన్, మీరట్, రూర్కీలలో ఈ సంవత్సరం కొన్ని రోజులలో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా తగ్గింది. మరి కొన్ని ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత మామూలుకంటే చాలా తక్కువగానే ఉంటుంది. యు. పి. లో అతి శీతల ప్రాంతమైన ముస్సూ కొండలలో ఇటీవల ఉష్ణోగ్రత మైనస్ మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ రికార్డయింది.

బీజపూర్‌నుండి పోటీకై ప్రధానికి ఆహ్వానం

హుబ్లీ, జనవరి 3 : బీజపూర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి బీజపూర్ జిల్లా కాంగ్రెసు కమిటీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని ఆహ్వానించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయలేని పరిస్థితులు ఏర్పడితే, కమిటీ తాను నిర్ణయించిన అభ్యర్థుల జాబితానుండి ఒకరిని ఎంచుకోవాలని ప్రధానిని కోరింది.

లోక్‌సభకు బీజపూర్ జిల్లాలో రెండు నియోజకవర్గాలున్నాయి. అవి ఉత్తర, దక్షిణ బీజపూర్‌లు.

శ్రీమతి గాంధికి స్వయంగా ఆహ్వానాన్ని అందివ్వడానికై కమిటీకార్యదర్శి ఢిల్లీకి వెళ్లారు.

శ్రీనగర్‌లో బ్యాంకు దోపిడీ

శ్రీనగర్, జనవరి 3 : పోలీసు దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఆయుధాలతో కాశ్మీర్ బ్యాంకుకు చెందిన హబ్రతబల్ బ్రాంచిలోకి నిన్న మధ్యాహ్నం ప్రవేశించి, కళ్ళు మూసుకుని తెరిచేలోగా లక్ష రూపాయలను దోంగిలించారని పోలీసులు నిన్న తెలియజేశారు.

వారు బ్యాంకిలోకి ప్రవేశించి, బయట నిలిచివున్న తమ టాక్సీ వద్దకు బ్యాంకు మేనేజరును తీసుకు వెళ్లారు. ఇనుపపెట్టె తెరచి సొమ్ము తీసుకుని టాక్సీలో పారిపోయారు. మధ్యదారిలో ఆ దుండగులు బ్యాంకు అధికారిని విడిచి పెట్టారు.

పోలీసులు బ్యాంకు మేనేజరును, టాక్సీ డ్రైవరును అరెస్టు చేశారు.

మీరు
మెరిన్ యింజనులు
లేక
నైలాన్ వలలు
లేదా యంత్రయుతమైన పడవలు
లేక
శీతల యంత్ర పరికరాలు
తయారు చేస్తున్నారా? లేదా మీరు రొయ్య చేపల తయారు చేసి ఎగుమతిచేస్తున్నారా?
లేక
మీ పరిశ్రమ కు మత్స్యపరిశ్రమతో యేమైనా సంబంధాలు ఉన్నాయా?
అయితే
సందేహించ వద్దు ఆంధ్రప్రదేశ్‌లో అందుకు అపారమైన అవకాశాలున్నాయి.
చెరువులు, జలాశయాలతో పాటు 600 మైళ్ళ సముద్ర తీరంతో తీర్చి దిద్దబడిన ఆంధ్రప్రదేశ్, మీ మత్స్యపరిశ్రమను అనేక విధాల అభివృద్ధి పరచడానికి అన్ని హంగులనూ సమకూర్చుతున్నది.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రశాంత వాతావరణం చాలా అనుకూలంగా ఉంది, అంతేగాక
భూమి కేటాయింపు, తక్కువ రేట్లలో నీరు, విద్యుచ్ఛక్తి సరఫరా, అమ్మకంపన్ను తిరిగి చెల్లింపు తదితర రాయితీలను మత్స్యపారిశ్రామిక వేత్తలకు అందజేస్తూ ప్రోత్సాహం కల్పించబడుతున్నది.
ఆర్థిక సమస్య మీకు ఆటంకం కల్పించదు. రాష్ట్ర, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర స్థాయిలో ప్రముఖ బ్యాంకులు, వ్యవసాయ రిఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్థిక సహాయ సంస్థలు మీకు తోడ్పడతాయి.
మీరు మంచి పథకాలతో దయచేసి హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ శాఖ డైరెక్టరును సంప్రదించండి. ఆయన సంతోషంగా మీసందేహాలు తీర్చుతారు.
డైరెక్టరు,
మత్స్య పరిశ్రమ శాఖ

అభివృద్ధి బ్యాంకునుండి ఆర్.టి.సి. కి రు. 1 కోటి ఋణం

రవాణా కార్పొరేషన్ జనరల్ మేనేజరు ప్రకటన

హైదరాబాద్, జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాన గల ఆర్. టి. సి. కి రు. 1 కోటి ఋణం ఇవ్వడానికి పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు వాగ్దానం చేసినదని రోడ్డు రవాణా కార్పొరేషన్ జనరల్ మేనేజరు శ్రీ కె. ఎ. ఎస్. సూర్యనారాయణ తెలియజేశారు.

నిన్న సాయంత్రం యిక్కడ విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ, అభివృద్ధి బ్యాంకు నుండే కాక, ఎల్. ఐ. సి. ని హైదరాబాద్ స్టేట్ బ్యాంకునుకూడా కార్పొరేషన్‌కు ఋణం ఇవ్వవలసినదిగా కోరినదని, వచ్చే సంవత్సరం తప్పక పరిశీలిస్తా మని ఎల్. ఐ. సి. తెలియజేసిందని, జనరల్ మేనేజరు చెప్పారు. స్టేట్ బ్యాంకు మాత్రం ఇప్పుడు కాదని స్పష్టంగా తెలిపినదని అన్నారు.

విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, శ్రీ సూర్యనారాయణ 150 బస్సుల చట్రాలు రాగ చేయడానికి ఋణం అవసరమని అన్నారు. వ్రాతా పంపకం పరిస్థితి మెరుగయ్యే వంత వరకూ ఆర్. టి. సి. లో ఈ అసౌకర్యం తప్పదని అన్నారు.

1969 లో ఆర్. టి. సి. నష్టాలు వచ్చినా, ఉద్యోగులకు తాత్కాలిక సహాయం క్రింద రు. 45 లక్షలు చెల్లించిన పిమ్మట రు. 50 లక్షలు లాభం గడించినదని ఆయన తెలియజేశారు.

పట్టణం నుండి వివిధ జిల్లాలకు రాత్రి వేళ నడిచే పది అదనపు బస్సులు, సాయంత్రం వరకు డిపోలలో ఉంటున్నవి కనుక, రద్దీ గంటలలో ప్రయాణీకుల రద్దీ తగ్గించడానికై వాటిని సిటీ సర్వీసులుగా నడుపుతామని శ్రీ సూర్యనారాయణ వెల్లడించారు.

కార్పొరేషన్‌కు ఏటా రు. 1 కోటి ఆదాయం వస్తే రు. 55 లక్షలు ఆదాయపు పన్ను క్రింద పోతున్నదని ఆయన అన్నారు. ప్రణాళికా నిధులనుండి కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కల్పించక పోవడం విచారకరమని అన్నారు.



పాతపట్నంలో స్టేట్‌బ్యాంకు శాఖ

టెక్కలి, జనవరి 3 : టెక్కలి రెవిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ ఆర్. కోదండరామిరెడ్డి పాతపట్నంలో స్టేట్ బ్యాంక్ శాఖకు ప్రారంభోత్సవం చేశారు.

మున్సిఫ్—మేజిస్ట్రేట్ శ్రీ సుబ్బ హ్మణ్యం అధ్యక్షతన సభ జరిగింది. టెక్కలి స్టేట్‌బ్యాంక్ ఏజెంటు శ్రీ ఎస్. రాజారావు ప్రసంగించారు. పాతపట్నం ఏజెంటు శ్రీ కృష్ణమూర్తి అభినందనలు తెలిపారు.



క్రీడాలోకం

దులీప్ ట్రోఫీ :

జయంతిలాల్ సెంచరి

బొంబాయి, జనవరి 3 : ఇక్కడ జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ సెమీ ఫైనలులో, నేటి లంచ్ వేళకు దక్షిణ మండలం 9 వికెట్లకు 33 పరుగులు చేసింది. ఇన్నింగ్సు ప్రారంభించి, నిన్నల్లా బాట్‌చేసిన జయంతిలాల్ 134 పరుగులతో సెంచరీ చేశాడు.

నేటి ఉదయం దక్షిణ మండలం ఇన్నింగ్సు కొనసాగించిన జయంతిలాల్, వెంకట రాఘవన్ (కెప్టెన్) 50 నిముషములు జతగా ఆడి 32 పరుగులు చేసిన తర్వాత, జయంతిలాల్ జోషి బౌలింగులో అవుటయ్యాడు. తర్వాత, వెంకటరాఘవన్ (23), గోవిందరాజ (21) అవుటయ్యాడు. లంచ్ వేళకు వికెట్ కీపర్ కృష్ణమూర్తి 28, మరొక (0) బాట్ చేస్తున్నారు. నేటి ఆటలో, నిన్నటివలె, జయంతిలాల్ చక్కటి స్టైలులో బాట్‌చేసి, మహాత ప్రతిభావంతంగా పట్టిన కాచ్‌వల్ల అవుటయ్యాడు. మరొకసారి మన్కడ్ బౌలింగులో దిగి మరొక వికెట్టు సాధించుట గమనీయం.

స్కోరు :

దక్షిణ మండలం : 326 (9 వికెట్లకు—లంచ్‌వేళకు, జయంతిలాల్ 134, జేగ్ 4, బెల్లియప్ప 62, విశ్వనాథ్ 14, పటౌడి 19, జయసింహ 9, ఆబిద్ 8, వెంకట రాఘవన్ 23, గోవిందరాజ 21.)

వాలీబాల్‌లో ఆంధ్ర మహిళల గెలుపు

గౌహతి, జనవరి 3 : ఇక్కడ నిన్న ముగిసిన జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్స్‌లో, పంజాబు పురుషుల, ఆంధ్ర ప్రదేశ్ మహిళల చాంపియన్ షిప్ సాధించారు.

పురుషుల ఫైనలులో, హోల్డర్సుపంజాబ్ సర్వీసెస్‌ను 16—14, 8—15, 15—10, 15—13 తో ఓడించింది. ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు, నాలుగు స్థానములు లభించినవి.

మహిళల ఫైనలులో, ఆంధ్రప్రదేశ్, పంజాబును 15—3, 15—4, 15—7 తో ఓడించింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు 3, 4 స్థానములు వచ్చినవి.

సర్వీసెస్ విజయం

ఆగ్రా, జనవరి 3 : ఇక్కడ జరిగిన జాతీయ బాస్కెట్‌బాల్‌లో, హోల్డర్సు సర్వీసెస్, రైల్వేసు 90—88 తో కొద్దిలో ఓడించి ఫైనలు చేరింది. విరామ వేళకు ఉభయ జట్లు 37 పాయింట్లు చేసి సమంగా వుంది. తర్వాత, ఆట పతాక స్థాయిని ఎవ్వరు గెల్చేది చెప్పలేనట్లు ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. ఉభయ జట్లలో భారత ఆటగాళ్లు రాణించారు. సర్వీసెస్‌కు హరిదత్ 32, ఓంప్రకాష్ 18, రైల్వేస్‌కు అప్జల్‌ఖాన్ 26, అబ్బాస్ 17 పాయింట్లు సాధించారు. (రాజస్థాన్, మైసూరును 100—78 పాయింట్లతో ఓడించింది.

అంతర్ విశ్వ విద్యాలయం క్రికెట్

విజయనగరం, జనవరి 3 : ఇక్కడ జరుగుతున్న దక్షిణ మండలం అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ పోటీలలో, బెంగుళూరు (చాంపియన్లు), నాగపూర్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది.

స్కోరు : నాగపూర్ 150 (అనిల్ దేశ పాండే 52, రాఘవాచార్ 23—3 వి).

బెంగుళూరు : 113—6 వి భగవత్ 35—4 వి.)

కొరుకొండ గ్రౌండులో జరుగుతున్న పోటీలో ఆంధ్రా మొదటి ఇన్నింగ్సులో 128 పరుగులు (రమణరాజా 66) చేయగా, నిన్న ఆట ఆఖరుకు, ప్రతిగా ఐ. ఐ. టి. మద్రాసు 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

వాల్తేరు విశ్వవిద్యాలయ గ్రౌండులో జరిగిన మైసూరులో పోటీలో కృష్ణస్వామి 172 పరుగులతో సెంచరీ చేయగా, మద్రాసు 354 పరుగులు చేసింది.

రైల్వే గ్రౌండులో పోటీలో కర్నాటక 230 (రంగా 53, రాయ్ 49, రఘునాథ్ 61—6 వి) చేయగా, కేరళ 2 వికెట్లకు 37 పరుగులు చేసింది.

తెనాలిలో చెడుగుడుపోటీలు

తెనాలి, జనవరి 3: శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య మెమోరియల్ తాలూకా అథ్లెటిక్ అసోసియేషను ఆధ్వర్యాన తెనాలిలో జనవరి 10 తేదీనుంచి ఆంధ్రప్రదేశ్ చెడుగుడుపోటీలు భారీఎత్తున నిర్వహింపబడును.

మొదటి ప్రారంభపోటీలు నాకౌట్ పద్ధతిన, చివరి 6 టీములకు ఫైనలు పోటీలు లీగు పద్ధతిన జరుపబడును.

ఒక్కొక్క టీములో ఒక స్టేటుప్లేయర్ను మాత్రమే ఆడవచ్చును.

జనవరి 5 న డ్రా జరుగును.

ఎంట్రీలు జనవరి 4 లోగా టోర్నమెంటు కార్యదర్శి శ్రీ మేకా మధుసూదనరావు కేరాఫ్ శ్రీ టి. అవధాని, రామలింగేశ్వరపేట, తెనాలికి పంపాలి.

నిడదవోలులో ఆటలపోటీలు

నిడదవోలు, జనవరి 3: భారత్ కల్చరల్ అసోసియేషను, నిడదవోలు వారిచే డిసెంబరు 29, 30, 31 తేదీలలో స్థానిక హైస్కూలు ఆవరణలో రాష్ట్రస్థాయిని బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆటలపోటీలు జరిగినవి. ఈ ఆటలలో బాల్ బ్యాడ్మింటన్ విజేతలు: ఆర్ టి ఆర్ సి., కొవ్వూరు. రన్నర్సు : భారత్ మోటార్సు, రాజమండ్రి. వాలీబాల్ విన్నర్స్ ఆంధ్ర వాలీబాల్ క్లబ్, గుంటూరు, రన్నరుకి : శ్రీ వీరభద్రశాస్త్రి మెమోరియల్ క్లబ్, కరపది.

వాలీబాల్ ఆటలో శ్రీ జి. పేరయ్య (కరపదికి) ప్రత్యేక బహుమానములు మూడు వచ్చినవి. శ్రీ శివాజీరాజు (భీమవరం) కు వాలీబాల్‌లో ఒక ప్రత్యేక బహుమానం, శ్రీ టి. కృష్ణారెడ్డికి (పెద్దాపురం) ఒక ప్రత్యేక బహుమానం వచ్చాయి.

మొన్నసాయంత్రం హైస్కూలు ఆవరణలో భారత్ కల్చరల్ అసోసియేషను అధ్యక్షులు డాక్టరు వి. రాజారావు అధ్యక్షతను జరిగిన బహిరంగసభలో శ్రీ కాట్రావులపల్లి వెంకట్రావు, కొత్తపల్లి శ్రీరాములు (మునిసిపల్ చైర్మన్), కొత్తపల్లి రామారావు (లయన్సు క్లబ్ అధ్యక్షులు), గోపరాజు వెంకటానందం. ఎస్. పి. రామమూర్తి గార్లు ప్రసంగించారు శ్రీ అజీత్ వందనములతో సభ ముగిసిం'. శ్రీమతి డాక్టరు వి. లక్ష్మీకాంతం విజేతలకు బహుమతుల నిచ్చారు. (వు. వి.)

గిద్దలూరులో ఆటల పోటీలు

గిద్దలూరు, జనవరి 3 : స్థానిక యంమెన్స్ అసోసియేషన్‌వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న బ్యాడ్‌మింటన్, పుట్‌బాల్ ఆటల పోటీలకు, జిల్లా ఆటవీ శాఖాధికారి శ్రీ కె. లక్ష్మణ్‌సింగ్, శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల క్రీడాస్థలిలో ప్రారంభోత్సవంచేశారు.

అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కె. రంగస్వామి క్రీడాకారులకు స్వాగతం పలికారు.

ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ నలుమూలనుండి పేరు పొందిన ఆటగాండ్రు అందరూ పాల్గొంటున్నారు. 18 పుట్‌బాల్ టీములు, 28 బ్యాడ్‌మింటన్ టీములు పోటీలలో పాల్గొంటున్నవి. కొత్తగూడెం, మచిలీపట్నం, గుంటకల్, కడప మొదలగు దూర ప్రాంతాలనుండి వచ్చి చక్కని క్రీడాప్రదర్శనం చేస్తున్న క్రీడాకారులను చూడడానికి ప్రతిదినం ప్రేక్షకులు వేల సంఖ్యలో వస్తున్నారు. పురజనులు సహర్షంగా సహకారం అందజేస్తున్నారు. కళాశాల ప్రధానాచార్యులు శ్రీ పి.యు. సుందరరాజ్, శ్రీ బి. ఎల్. ప్రెస్ పోటీలకు కావలసిన ఏర్పాట్లు చేశారు.

దినాంతములో నేను నీకంటే ఎక్కువ తాజాగాఉంటాను

ఎందుకంటె నేను ఓవల్‌టిన్ త్రాగుతాను

ASP/JI/87 TEL

ఆహారకరమైన ఓవల్‌టిన్ దినమంతా కష్టపడి పని చేసిన తరువాత బలమును తిరిగి ఇస్తుంది. ప్రకృతి మంతటా మంచి ఆరోగ్యము, శక్తి, నవ్యతలకు మూలమని పేరుపొందిన ఓవల్‌టిన్‌లో విటమిన్ పుష్టిని ఇచ్చుటకు ముఖ్య విటమిన్లు; ప్రోటీన్ శక్తి ఇచ్చుటకు పాలు, ఫాస్ఫేటర్లు; కార్బోహైడ్రేట్ ఖనిజపదార్థాలు మాల్టు మరియు కేరమెల్ సమృద్ధిగా ఉన్నాయి. రెండు లేక ఎక్కువ చెంచాల ఓవల్‌టిన్ ఒక కప్పు పాలలోగాని, లేక, పాలు మరియు నీళ్ళలో గాని కలిపి త్రాగండి. ఓవల్‌టిన్ పాల రుచిని వృద్ధి చేసి, దాని పోషణ విలువను వృద్ధి చేస్తుంది. ఎదుగుచున్న పిల్లలకు ఎంతో శ్రేష్ఠమైనది ఓవల్‌టిన్. కష్టపడి పనిచేసే మీకు మధ్య మధ్య త్రాగుటకు శ్రేష్ఠము. గాఢ నిద్ర పట్టుటకు పండుకొనకముందు వేడిగా ఒక కప్పు ఓవల్‌టిన్ త్రాగియుండండి

ఓవల్‌టిన్ ఆరోగ్యము | ఓవల్‌టిన్ శక్తి | ఓవల్‌టిన్ నవ్యత

ఏ. వాండర్ లిమిటెడ్, లండన్, వారి అనుమతితో ఇండియాలో తయారుచేయువారు. జగజిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. పోలే డిస్ట్రిబ్యూటర్లు : వోల్టాస్ లిమిటెడ్

నొప్పి ఇక సమస్య కాదు

వర్ణరంజితమైన SS ఆధునాతన బాధా నివారిణి **సాల్‌జాన్** చెంతనుండగా

"సాల్‌జాన్ నా చెంతనుండగా ఏరోజు అయినా బాధనుచూచి భయపడను" తలనొప్పి, పంటినొప్పి, వొంటినొప్పులు, ఫ్లూ, జలుబులకు వాడతగినట్టిది.

స్మిత్, స్టానిస్ట్రీట్ వారి ఉత్పత్తి

EP 93.70

టివియస్ రిట్రెడులు భద్రత నిస్తాయి

టివియస్ రిట్రెడ్‌లు క్రొత్త టైరులలాగే నిస్తాయి. రిట్రెడింగ్ విధానంలో ప్రత్యేకంగా మీరు తీసుకొనే జాగ్రత్తలు క్రొత్త టైరులలాగ నిస్పించడానికేగాదు, క్రొత్త టైరులాగ మంచి రోడ్డు గ్రిప్పను ఇచ్చేటట్లు చూస్తాము. అది చాలాకాలం క్రొత్తదిలాగ మన్నుతుంది.

టివియస్‌కు ఇచ్చే ప్రతి టైరూ కూడా ట్రెడ్ ను వదులుచేసే ఇసుక రేణువులు లేక మన్నికతమైన ఇతర బాహ్య పదార్థాలు లేకుండా ఒకసారి రెండుసార్లు పరీక్ష చేయబడుతుంది. ఆధునికమైన రిట్రెడింగ్ మెషినులతో మంచి నైపుణ్యతగల సాంకేతిక సిబ్బంది పనిచేస్తారు. మీకు తెలుసా లాగా మన్నడానికని టివియస్ క్యామెల్ బ్యాక్ తయారుచేసే వారే తయారుచేసుకుంటారు. ఆశ్చర్యములేదు టివియస్ రిట్రెడులు ఇతర వాటికంటే మీరు చెల్లించే ప్రతీ రూపాయికి అధికంగా టైరు మైళ్లనిస్తాయి.

మీరు టివియస్ ను విశ్వసించవచ్చు— భారతదేశంలో పెద్ద రిట్రెడ్ వ్యాపారసంస్థ.

TVS భారత టివియస్ సంస్థలు

సుందరమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్

బెంగళూరు-కోయంబత్తూరు-ఎలమనేరి-మదురాయి-తిరుచ్చిరాపల్లి-సేలం-సికిందరాబాదు-తిరునల్వేలి-విజయవాడ

బాగు చేయటం కాని పాడు చేయటం కాని మీ చేతిలో ఉన్నది

మంచి పంట పండాలంటే కేవలం ఒక పంపు సెట్టు ఏర్పాటు చేస్తే చాలదు. సకాలంలో పంటకు నీరు అందించటానికి మీ మోటరు తక్షణం స్టార్టు కాగల స్థితిలో ఉండాలి. మీ స్టార్టరు ఎటువంటి చిక్కులేకుండా ఎప్పుడూ మోటరుకు తగిన భద్రత నివ్వగలిగితే మీ పంటకు నిస్సంశయంగా నీరు లభిస్తాయి. లార్సెన్ అండ్ టూబ్రో వారి స్టార్-డెల్టా స్టార్టర్లు ఈ విషయాలన్నీ పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడినవి. మీరు బటన్ నొక్కిన తక్షణం మోటరు పనిచెయ్యటం ప్రారంభిస్తుంది. పిన్నలు, పెద్దలు కూడా మోటరును స్టార్టు చెయ్యవచ్చును. ప్రతి స్టార్టరులో మూడు కాంటాక్టర్లు ఉన్నాయి. కాంటాక్టులు వెండితో తయారు చేయబడినాయి. అవి ఎల్లప్పుడూ మోటరును స్టార్టు చెయ్యటానికి సిద్ధంగా ఉంటాయి. మా స్టార్-డెల్టా స్టార్టర్లు ఎప్పుడూ మీ మోటరుకు సంపూర్ణమైన రక్షణ నివ్వగలవని గ్రహించండి.

సోల్ డిస్ట్రిబ్యూటర్లు:

లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్

పోస్ట్ బాక్స్ 278, బొంబాయి 1, పోస్ట్ బ్యాగ్ 5247, మద్రాసు 2, పోస్ట్ బాక్స్ 619, కలకత్తా 16, పోస్ట్ బాక్స్ 328, న్యూ ఢిల్లీ 1.



అధికారం పొందిన స్టాకిస్టులు :

విజయవాడ : శేఖర్ అండ్ రావ్. సికిందరాబాద్ : యునైటెడ్ అగ్రో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అనంతపురం : శ్రీరామా మోటార్ అండ్ జనరల్ స్టోర్స్ విశాఖపట్నం : యునైటెడ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor : P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4



ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 5 విజయవాడ 5-1-1971 మంగళవారం 6 పేజీలు: 12 పైసలు

జర్మనీలో నిజాం తివాచీల విక్రయం

బెర్లిన్, జనవరి 4: పశ్చిమ జర్మనీలోని ల్యూపోర్డ్స్‌గ్రిన్‌లో హైదరాబాద్ నిజాం రాజమందిరంలో ఒకప్పుడు వాడిన అపురూపమైన, అందమైన తివాచీలను ఇప్పుడు విక్రయిస్తున్నారు; అటువంటివి 30 తివాచీలు ప్రదర్శనలో వుంచారు. ఒక్కొక్కదాని వెల రు. 6 లక్షలు. వీటిని అమ్మగా వచ్చిన ధనాన్ని ఇండియాలో ప్రజాహిత ధర్మకార్యాలకు వినియోగిస్తారు. వాటిలో ఒక తివాచీ 150 ఏళ్ళనాటిది. ఈ తివాచీని తయారు చేయడానికి ఒక్క మనిషికి రోజుకు 12 గంటల చొప్పున 10 ఏళ్ల కాలం పట్టుతుంది.

జనవరి 5 నుంచి తమిళనాడు అసెంబ్లీ రద్దుకు ఉత్తర్వు

లోక్‌సభతోపాటు శాసనసభకు మధ్యంతర ఎన్నికలకు నిర్ణయం

సోషలిస్టు విధానాలపై ప్రజలతీర్పు కోరడానికి ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి సలహాపై గవర్నర్ ఉజ్జల్‌సింగ్ చర్య

మద్రాసు, జనవరి 4:

తమిళనాడు శాసనసభ రేపటినుంచి రద్దు అవనున్నది. ముఖ్యమంత్రి శ్రీ యం. కరుణానిధి సలహా ననుసరించి రాష్ట్ర గవర్నర్ సర్దార్ ఉజ్జల్‌సింగ్ జనవరి 5 నుంచి అసెంబ్లీ రద్దుకు ఆదేశించారు. సోషలిస్టు సెక్యులర్ కార్యక్రమాలు, విధానాల అమలుకై ప్రజల తీర్పును కోరడానికి లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిపించడానికి ఈ చర్య గైకొన్నట్లు నేటి సాయంత్రం రాజభవన్‌నుంచి వెలువడిన ఒక ప్రకటనలో తెలిపారు.

లోక్‌సభకు ఎన్నికలు జరుప నిర్ణయించిన పిమ్మట ఆ ఎన్నికలతోపాటే అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరపడానికి ముఖ్యమంత్రి సలహాపై ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేయడం ఇదే ప్రథమం.

నేటి సాయంత్రం 5 గంటలకు రాజభవన్ వెలువరించిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.

"ముఖ్యమంత్రి శ్రీ యం. కరుణానిధి నేటి ఉదయం 11-15 గంటలకు రాజభవన్‌లో గవర్నర్‌ను కలుసుకొని, సోషలిస్టు, సెక్యులర్ కార్యక్రమాలు, విధానాల అమలుకు ప్రజల తీర్పును కోరడానికి లోక్‌సభతోపాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరపడానికి వీలుగా 1971 జనవరి 5 నుంచి తమిళనాడు శాసనసభను రద్దుచేయ వలెనని సిఫార్సు చేస్తూ మంత్రివర్గం గైకొన్న నిర్ణయాన్ని గురించి తెలిపారు.

"ఈ విషయాన్ని గవర్నర్ కూలంకషంగా పరిశీలించిన పిమ్మట ఆ సిఫార్సును ఆమోదించి, తమిళనాడు శాసనసభను 1971 జనవరి 5 నుంచి రద్దుచేస్తూ ఆదేశించారు" అని ఆ ప్రకటనలో వివరించారు.

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరుప నిర్ణయించినట్లు ప్రకటించిన పిమ్మట, ముందుగా రద్దు చేయబడిన అసెంబ్లీ తమిళనాడుదే.

అసెంబ్లీలో వివిధ పార్టీల బలాలు

తమిళనాడు శాసనసభలో మొత్తం 235 స్థానాలున్నవి.

అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు ఇవి: ద్రవిడ మున్నేట్ర కజగం (స్పీకర్ మినహా) 137, ప్రతిపక్ష కాంగ్రెస్ 41, అధికార కాంగ్రెస్ 8, స్వతంత్ర 11, మార్క్సిస్టు 10, ఫార్వర్డ్ బ్లాక్ 7, పి. యస్. పి. 4, ముస్లింలీగ్ 3, యస్. పి. 1, రిపబ్లికన్ 1, తమిళ్ అరసు కజగం 1, ఇండిపెండెంట్లు 3, స్పీకర్ 1, ఐదు స్థానాలు ఖాళీగా వున్నవి.

235 స్థానాలు గల అసెంబ్లీలో 137 మంది సభ్యుల బలంతో డి. యం. కె. ప్రభుత్వానికి మెజారిటీ వున్నా తమ సోషలిస్టు, సెక్యులర్ కార్యక్రమాలు, విధానాలపై ప్రజల తీర్పును కోరడానికి ఈ చర్య గైకొన్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి వివరించారు.

పార్లమెంటులోని కొందరు డి. యం. కె. సభ్యులు రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించ గోరడమే గాక, అసెంబ్లీలో కొందరు సభ్యులు కూడా శాసనసభకు మధ్యంతర ఎన్నికలు కోరుతున్నారు.

అయితే పార్టీలో కొందరు సభ్యులు అసెంబ్లీ ఎన్నికలకు 1972 అనువైన సమయమని భావించారు.

డి. యం. కె. జనరల్ కౌన్సిల్ నిన్న సమావేశమై అసెంబ్లీ రద్దు సమస్యపై నిర్ణయం గైకొనడానికి పార్టీ అధ్యక్షునికి, ప్రధాన కార్యదర్శికి అధికారం ఇచ్చింది. కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు కూడా అసెంబ్లీ రద్దును కోరినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రమంత్రివర్గం నేటి ఉదయం ఆకస్మికంగా సమావేశమై లోక్‌సభతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిపించే విషయాన్ని చర్చించి అసెంబ్లీ రద్దుకు గవర్నర్‌కు సిఫార్సు

(మిగతా 7వ పేజీలో)

అధికార పక్షాన్ని ఓడించడమే 'ఫ్రంట్' లక్ష్యం

శ్రీ మధులిమాయే వివరణ

న్యూఢిల్లీ, జనవరి 4: కొత్తగా ఆవిర్భవించిన పాత కాంగ్రెస్, జనసంఘ్, ఎస్. ఎస్. పి. ఫ్రంట్ లక్ష్యం ప్రస్తుతానికి ఒక్కటే — శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వానగల పక్షాన్ని ఓడించడమే. అని ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధులిమాయే అన్నారు. ఫ్రంటును ఏర్పాటు చేయడానికి సంఘటిత కార్యక్రమం గాని, విధానం గాని ప్రస్తుతం అవసరంలేదని ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ఉమ్మడి కార్యక్రమం అవసరం అని శ్రీ లిమాయే విలేఖరుల సమావేశంలో అన్నారు. 'కాలం ఆసన్నమైనప్పుడు ఆ విషయాన్ని ఆలోచిస్తాం' అని అన్నారు ఆయన. స్వతంత్రపార్టీ కూడా త్వరలో ఫ్రంట్‌లో చేరగలదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కొత్తకాంగ్రెస్ ఎన్నికల సంరంభం

పార్టీ ప్రచారానికి ప్రత్యేక సంఘం ఏర్పాటు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ కొత్త కాంగ్రెస్ కమిటీ నేడు ఎన్నికల ప్రచారవిభాగం ఒకటి ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో పార్టీ ఎన్నికల ప్రచార కోలాహలం ప్రారంభమైంది.

శాసనమండలి అధ్యక్షుడు శ్రీ పిడతల రంగారెడ్డి ఈ ప్రచారవిభాగం కార్యకలాపాలను గురించి వివరిస్తూ తన కూడా ఈ కమిటీలో సభ్యుడుగా వ్యవహరించనున్నట్లు తెలియచేశారు. ఇంకా ఈ కమిటీలో శ్రీ జె. వి. నరసింగరావు, సమాచార మంత్రి శ్రీ పి. వాసుదేవరావు, మధ్యతరహా నీటిపారుదలశాఖామంత్రి శ్రీ రొండా నారపరెడ్డి, శ్రీ కపిల కాశీపతి, శ్రీ కె. రామగోపాలరావు సభ్యులుగా ఉంటారు.

జిల్లాస్థాయిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లాపరిషత్ అధ్యక్షులు, ఆజిల్లాకు చెందిన మంత్రులతోను, జిల్లా ప్రచార సంఘాలు ఏర్పాటవుతాయి. ఆయా ప్రాంతాల నుంచి పోటీచేసే పార్టీ అభ్యర్థులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన కమిటీ జనవరి 16 వ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందనీ, జనవరి 20 వ తేదీలోగా కాంగ్రెస్ ఎన్నికలచిహ్నం వివాదం పరిష్కరింపబడవచ్చునని శ్రీ రంగారెడ్డి చెప్పారు.

వివిధ అంశాలపై సుమారు 12 లక్షల కరపత్రాలు ముద్రిస్తారనీ, ఎన్నికలపై వివిధ పాటలరికార్డులను తయారుచేసి రాష్ట్రంలోని 287 అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపిస్తారనీ, ఇవికాక బుర్రకథల రికార్డులు కూడా ప్రచారానికి వినియోగిస్తారని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ఇంచు మించు అన్ని సినిమా థియేటర్లలోను మూడు వంద చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు. ఒక్కొక్క చిత్రం పొడవు సుమారు నాలుగు వందల అడుగులు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కాంగ్రెస్ ఆదర్శాలను వివరిస్తూ నాటకాలు కూడా ప్రదర్శిస్తారు.

మేఘాలయ అసెంబ్లీకి కూడా ఎన్నికలు?

షిల్లాంగ్, జనవరి 4: "లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలతోపాటు" మేఘాలయ అసెంబ్లీకి కూడా సాధారణ ఎన్నికలు జరిగే అవకాశమున్నదని కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ ఒకటి సూచించింది.

ప్రస్తుతం మేఘాలయ పర్వత రాష్ట్రంలో 41 మంది సభ్యులతో తాత్కాలిక అసెంబ్లీ వున్నది.

విజయవాడతో సహా 14 లోక్‌సభ స్థానాలకు సి. పి. ఐ. పోటీ

ప్రధాన కార్యదర్శి శ్రీ సిహెచ్. రాజేశ్వరరావు వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ నుండి రానున్న మధ్యంతర ఎన్నికలలో భారత కమ్యూనిస్టుపార్టీ 14 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయగలదని భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చండ్ర రాజేశ్వరరావు నేటిఉదయం ఇక్కడ జరిపిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆ 14స్థానాలలో తెలంగాణా నుండి పోటీ చేసేసుమారు స్థానాలు చేరియున్నవని ఆయన వెల్లడించారు. విజయవాడలో పార్టీకి బలం ఎక్కువ ఉన్నందున ఇక్కడ నుండి కూడా లోక్‌సభకు తప్పక పోటీ చేయగలదని అన్నారు.

భారత కమ్యూనిస్టుపార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ నుండి తప్పకుండా తమ అభ్యర్థులను నిలబెట్టి పోటీచేస్తుందని మరికొన్ని చోట్ల ప్రతి పక్షాలతో ఎన్నికఒప్పందాలు కుదుర్చుకోగలదని ఆయన చెప్పారు. ఈ 14 నియోజకవర్గాలలో తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి లేదా, కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు లేదా నర్సాపురం, ఖమ్మంజిల్లాలో ఖమ్మం లేదా భద్రాచలం, నల్గొండ జిల్లాలో నల్గొండలేక మిర్యాలగూడ, గుంటూరు జిల్లాలోగుంటూరు లేక నర్సరావుపేట, అనంతపురం లేదానంద్యాల సీట్లకు ఎన్నికల ఒప్పందాలను తమ పార్టీ కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. న్యాయంగా జరిగేఒప్పందాలకు, ఒడంబడికలకు తాము అన్ని వేళలలో సిద్ధంగా ఉన్నామన్నారు.

అధికార కాంగ్రెస్ నాయకత్వంపై ఆరిని విమర్శిస్తూ, అధికారకాంగ్రెస్ వామపక్షాలతోను, ప్రజాస్వామ్య పక్షాలతోను ఎన్నికల ఒప్పందాలను కుదుర్చుకోకుండా అవసరం వచ్చిన చోటల తనకు ఇష్టం వచ్చినఅభ్యర్థులతో చేతులు కలపడం వింతగా సబబుగా లేదన్నారు. వామ పక్షాలతోను, ప్రజాస్వామ్య పక్షాలతో కూడిన పార్లమెంటు పాలనలోకి రావాలని తమ పార్టీ కోరుకుంటున్నదన్నారు. ఎస్. ఎస్. పి. అభివృద్ధి నిరోధక పక్షాలవర్గంలోకి చేరినట్లయితే ఆ పార్టీ తమకు అక్కర లేదన్నారు. వామ, ప్రజాస్వామ్య పక్షాల కూటమిలో చేరవలసిందిగా ఆయన మార్క్సిస్టు పార్టీకి మరోసారి విజ్ఞప్తి చేశారు.

జనసంఘం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఒకవైపు నినాదం చేస్తూ మరోవైపు హిందూ రాజ్యాల స్థాపించడానికి యత్నిస్తున్నదనీ, దానితో స్వతంత్ర, సిండికేటు పార్టీలు కలిసి

(మిగతా 2 వ పేజీలో)

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగ దుర్వినియోగం

నివారణకు సత్వరచర్యలు గైకొనాలని రాష్ట్రపతికి ప్రతిపక్షాల నాయకుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 4: ప్రతిపక్ష కాంగ్రెస్, జనసంఘ్, యస్. యస్. పి., స్వతంత్రపార్టీల నాయకులు నేడిక్కడ రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిని కలుసుకొని లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ప్రభుత్వ యంత్రాంగము, వనరులను దుర్వినియోగాన్ని నివారించడానికి సత్వర చర్యలు గైకొనవలసిందని విజ్ఞప్తి చేశారు.

వారు రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంలో ప్రభుత్వ చర్యలను పరిశీలించి అదుపులో వుంచడానికి రాజ్య సభను త్వరలో సమావేశ పరచవలసిందని కోరారు.

లోక్‌సభ ఈ సమయంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగాజరగడానికి ప్రభుత్వం అవరోధాలు కల్పించ కుండా పుండేట్లు చూడడము రాష్ట్రపతి ప్రత్యేక బాధ్యత అని వారు పేర్కొన్నారు.

రాష్ట్రపతిని కలుసుకొన్నవారిలో డాక్టర్ రామ్‌సుభగ్‌సింగ్, శ్రీ బలరాజ్ మధోక్, శ్రీ రాజ్ నారాయణ, శ్రీ ప్యారేలాల్ పటేల్, శ్రీపీతాంబరదాస్, శ్రీ యస్. డి. మిశ్రా వున్నారు.

వీరి విజ్ఞాపనను శ్రద్ధగా విన్న రాష్ట్రపతి వచ్చే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగగలవని హామీ యిచ్చినట్లు తెలుస్తున్నది.

డిఫెన్స్ సర్వీసులు అర్హరు ఇచ్చిన అనేక జీపులను ఎన్నికల ప్రయోజనాలకోసం ముఖ్యముగా ప్రధాని వాడు కల్యాణ గల పార్టీ వినియోగం కోసం మళ్లిస్తున్నట్లు వారు తమ మెమొరాండంలో పేర్కొన్నారు.

ప్రధాని, డిప్యూటీ ప్రధాని, హోంమంత్రి, రక్షణమంత్రి మాత్రమే వాడవలసిన రక్షణశాఖ విమానాలను ఇపుడు ముందుగా ప్రధాని అనుమతితో ఏ మంత్రికైనా ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వమేనని, అది ఎట్టి బృహత్ నిర్ణయాలు గైకొనరాదని కూడా వారు రాష్ట్రపతికి స్పష్టం చేశారు.

ఆంధ్రలో కొత్తకాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయం

ప్రస్తుతం సభ్యులుగా ఉండినవారికి ప్రాధాన్యం; ఎన్నికల సంఘం చే తాత్కాలిక జాబితా

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ కొత్తకాంగ్రెస్ ఎన్నికల సంఘం నేడిక్కడ సమావేశమై లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డికి అధికారం ఇచ్చింది.

నేటి చర్చలలో ఆంధ్ర ప్రాంతానికి అభ్యర్థులను గురించి మాత్రమే చర్చించినట్లు తెలుస్తున్నది. తెలంగాణా ప్రాంతానికి అభ్యర్థుల విషయమై చర్చ జరగలేదు.

సాధ్యమైనంత వరకూ ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఇప్పుడున్న సభ్యుడు పోటీకి అంగీకరించక పోయినా ఇతర అంశాలు ఏవైనా పరిశీలించవలసి వచ్చినా కొత్తవారికి కూడా జాబితాలో స్థానం ఉంటుందని భావిస్తున్నారు.

అభ్యర్థుల జాబితాను కొత్తకాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఆమోదించవలసి ఉన్నది. బోర్డు జనవరి 7 న సమావేశం కానున్నది. అయితే బోర్డు ఇంకా కొంచెం ఆలస్యంగా కూడా సమావేశం కావచ్చునని కొత్త కాంగ్రెస్ పి. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ జైపాల్‌రెడ్డి విలేఖరులకు తెలియజేశారు.

ప్రదేశ్ ఎన్నికల సంఘం సభ్యుల పేర్లు: ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య (హాజరు కాలేదు), పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి, హోంమంత్రి శ్రీ జలగం వెంగళరావు, ఆరోగ్యమంత్రి శ్రీ ... అన్సారీ, శ్రీ దాసరి ప్రకాశం, పంచాయతీరాజ్ మంత్రి శ్రీ తోట రామస్వామి సిరంతా హాజరైనారు.

శ్రీ నూకల రామచంద్రారెడ్డి, శ్రీ పి. వి. రాజు వైదొలగినందున రెండు స్థానాలు ఖాళీ ఉన్నవి. వ్యవసాయ మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం, ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.

ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉన్న ఆంధ్రప్రాంతం మంత్రులలో కేంద్రమంత్రి శ్రీరఘురామయ్య(గుంటూరునియోజకవర్గం) కేంద్రమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి (అమలాపురం షెడ్యూల్డ్ కులాల — రిజర్వుడు నియోజకవర్గం), కేంద్ర మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు (విజయవాడ నియోజకవర్గం) — వీరు తిరిగి అభ్యర్థుల జాబితాలో ఉండడం తథ్యం అని తెలుస్తున్నది.

శ్రీ పి. పార్థసారధి (రాజంపేట నియోజకవర్గం) అభ్యర్థిత్వానికి కొత్త కాంగ్రెస్ వర్గాలలోనే కొంత వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తున్నది.

తాత్కాలిక జాబితాలో ఈ క్రిందపేర్కొన్నవారి పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలద్వారా తెలియ వచ్చింది.

1. శ్రీకాకుళం : శ్రీ బి. రాజగోపాలరావు. (శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి. ప్రస్తుత సభ్యుడు స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి. రంగా.)
2. పార్వతీపురం : శ్రీ వి. సత్యనారాయణ. (ప్రస్తుత సభ్యుడు స్వతంత్రపార్టీకి చెందిన శ్రీ విశ్వేశ్వర నరసింహారావు.
3. బొబ్బిలి : శ్రీ క్కరి నారాయణరావు (ప్రస్తుతం సభ్యుడు).
4. విశాఖపట్టణం : ప్రస్తుత సభ్యుడు, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన శ్రీ తెన్నేటి

(మిగతా 3వ పేజీలో)

షేక్ అబ్దుల్లాతో పాక్ హైకమిషనర్ సమావేశం

న్యూఢిల్లీ, జనవరి 4: పాకిస్తాన్ హైకమిషనర్ సజ్జద్ హైదర్ నిన్న ఇక్కడ షేక్ అబ్దుల్లాతో సమావేశం జరిపినట్లు నేడు తెలియవచ్చింది.

ఈ సమావేశం దాదాపు ఒక గంటసేపు జరిగింది.

ప్లెబిసైట్ ఫ్రంట్ నాయకుడు మీర్జా అఫ్జల్‌బేగ్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తున్నది.

ఎన్నికలలో ఒంటరిగానే పోటీకి భారతీయ క్రాంతిదళ్ నిర్ణయం

రాష్ట్రస్థాయిలో సర్దుబాట్లకు వీలుకల్పిస్తూ జాతీయ కార్యవర్గం తీర్మానం

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రానున్న ఎన్నికలలో ఒంటరిగానే పోటీచేయాలని, ఏ ఇతర రాజకీయపార్టీతో ఎన్నికలపొత్తుగాని శీఘ్ర సర్దుబాట్లుగాని చేసుకొనరాదని భారతీయ క్రాంతిదళ జాతీయ కార్యవర్గం నేడునిర్ణయించింది.

"ఎన్నికలలో బి. కె. డి. ఇతర పార్టీలతో ఎట్టిసంబంధాలను పెట్టుకొనకుండా ఒంటరిగానే పోటీచేస్తుంది" అన్న తీర్మానాన్ని జాతీయ కార్యవర్గం ఆమోదించింది.

"అయితే అట్టిసర్దుబాట్లు అవసరమని పార్టీ రాష్ట్రశాఖలు భావించేపక్షంలో, పార్టీ జాతీయ చైర్మన్‌తో సంప్రదించి, సర్దుబాట్లు చేసుకొనడానికి వారికి స్వేచ్ఛనివ్వడం జరిగింది" అని ఆ తీర్మానంలో వివరించారు.

తరువాత క్రాంతిదళ్ అధ్యక్షుడు శ్రీ చరణ్‌సింగ్ మాట్లాడుతూ,ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లను గురించి రాష్ట్ర శాఖలు ప్రయత్నించ వచ్చునని, అయితే ముస్లింలీగుతో మాత్రం సర్దుబాట్లకు ప్రయత్నించరాదని స్పష్టంచేశారు.

అధికార కాంగ్రెస్‌ను కూడా ఎన్నికల సర్దుబాట్లనుండి తొలగిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం యివ్వడానికి నిరాకరించారు.

పాత కాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘం పార్టీలతో ఎన్నికలపొత్తుకు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించగా, ఎక్కువసీట్లు సంపాదించాలన్న కోరికతోపాటు, ఇతర కారణాలు కూడా కలవని అన్నారు. అయితే ఇతర కారణాలు ఏమిటో వివరించలేదు.

క్రాంతిదళ్ కార్యవర్గం సమావేశానికి శ్రీ చరణ్‌సింగ్‌తో సోషలిస్టు నాయకులు రాజనారాయణ్, జార్జి ఫెర్నాండెజ్, రామ్‌సేవక్‌యాదవ్ కలుసుకొన్నారు.

ప్రధానికి వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేయవలసిందని శ్రీ రాజనారాయణ్ తనను అర్థించారని కూడా శ్రీ చరణ్‌సింగ్ తెలియచేశారు. ఈ సూచనను తానుతిరస్కరించలేదని కూడా అన్నారు.

నెలాఖరునాటికి క్రాంతిదళ్ అభ్యర్థుల జాబితా ప్రకటించగలమని, మూడవ వారంలో ... సమావేశం కాగలదని అన్నారు.

ఎన్నికల ఫ్రంట్‌పై చరణ్‌సింగ్‌తో రాజ్‌నారాయణ్ చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 4: పాత కాంగ్రెసు, జన కాంగ్రెసు, ఎస్. ఎస్. పి. ల ఎన్నికల ఫ్రంట్‌లో బి. కె. డి. కూడా చేరే అవకాశాలను పరిశీలించే నిమిత్తం భారతీయ క్రాంతిదళ్ చైర్మన్ శ్రీ చరణ్‌సింగ్, సంయుక్త సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ రాజ్‌నారాయణ్‌లు నేటి ఉదయం ఇక్కడ సమావేశమై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.

సమావేశం ముగిసిన తరువాత శ్రీ రాజ్‌నారాయణ్ పత్రికలవారితో మాట్లాడుతూ శ్రీమతి ఇందిరా గాంధీ పార్టీని ఓడించడానికి శ్రీ చరణ్‌సింగ్ కృతనిశ్చయంతో వున్నట్లు తెలియ జేశారు.

బి. కె. డి. త్వరలోనే మూడు పార్టీల ఫ్రంట్‌లో చేరగలదని, కొత్త కాంగ్రెసును చిత్తుగా ఓడించడానికి తోడ్పడగలదన్న ప్రగాఢ విశ్వాసాన్ని శ్రీ రాజ్‌నారాయణ్ వ్యక్తం చేశారు.

రాయ్‌బరేలీ స్థానానికి శ్రీమతి ఇందిరాగాంధికి వ్యతిరేకంగా పోటీచేయవలసిందిగా శ్రీ చరణ్‌సింగ్‌కు శ్రీ రాజ్‌నారాయణ్ సలహా ఇచ్చారు. రాయ్‌బరేలీ నియోజకవర్గంలో శ్రీ చరణ్‌సింగ్ శ్రీమతి ఇందిరా గాంధిని తప్పక ఓడించగలరని ఆయన అన్నారు.

లోక్‌సభకు యం. టి. రాజు పోటీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ యం. టి. రాజు లోక్‌సభకు పోటీచేయవచ్చునని తెలుస్తున్నది.

ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తే, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పదవికి రాజీనామా చేస్తారు.

శ్రీ రాజ నరసాపూర్ నియోజకవర్గంనుండి కొత్తకాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. శ్రీ రాజ తమ ప్రస్తుతపదవికి రాజీనామా చేయవచ్చునని రాజకీయవర్గాలలో వినవస్తున్నది.

పోటీ చేయరాదని భక్తదర్శన్ నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 4: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయరాదని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి భక్తదర్శన్ నిర్ణయించారు. ఎన్నికల అనంతరం కొత్త మంత్రివర్గం ఏర్పడగానే మంత్రిపదవికి రాజీనామా యిచ్చి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండదలచినట్లు తెలియచేశారు.

జనవరి 17 నాటికి ఆంధ్రలో పాత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

సీట్ల కేటాయింపుపై స్వతంత్ర, జనసంఘ నాయకులతో జనవరి 8 న చర్చలు

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్ర ... ఆంధ్రప్రాంతంలో పార్లమెంటు ఎన్నికలకుగాను అభ్యర్థుల జాబితా జనవరి 17 నాటికి ఖరారు చేస్తుంది

ఇందు నిమిత్తం కార్యవర్గం జనవరి 16, 17 తేదీలలో — రెండు రోజులు విజయవాడలో సమావేశం అవుతుంది

జనవరి 8 న విజయవాడలో స్వతంత్ర, జనసంఘ నాయకులను కలుసుకుని ప్రతి పార్టీకి సీట్ల కేటాయింపు విషయమై చర్చలు జరపాలని నేడిక్కడ కార్యవర్గం సమావేశమై నిర్ణయించింది.

15 లేక 16 మంది అభ్యర్థులను పార్టీ నిలబెట్ట వచ్చునని పాత కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ జి. సి. కొండయ్య విలేఖరులకు తెలియజేశారు. ఆంధ్రప్రాంతంలో ఏకైక్యస్థానాన్ని, ఎన్నికల పొత్తుతో పోటీచేయకుండా విడిచిపెట్టడం జరగదని, రాష్ట్ర స్థాయిలో స్వతంత్రపార్టీతో సర్దుబాటు విషయమై సమస్య లేదని ఆయన అన్నారు అఖిలభారత స్థాయిలో కూడా సర్దుబాటుకు స్వతంత్రపార్టీ అంగీకరించ గలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

గుంటూరులో సమావేశం

బందరు, గుంటూరు, నరసరావుపేట, నంద్యాల, కావలి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించే నిమిత్తం గుంటూరు, ఒంగోలు జిల్లాల కాంగ్రెస్ కమిటీల కార్యవర్గాల సంయుక్త సమావేశం జనవరి 10 మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులో జరుగుతుందని శ్రీ వి. సి. కేశవరావు ఎం. ఎల్. ఏ. పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

నెల్లూరు కార్యవర్గం నెల్లూరు పొగతోటలో జనవరి 6 మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమై మధ్యంతర ఎన్నికలకు సంబంధించిన సమస్యలను గురించి చర్చిస్తుంది.

శిస్తు రెమిషన్‌కై విజ్ఞప్తి

రాయలసీమ జిల్లాలలో అనావృష్టికి గురి అయిన ఎగువ ప్రాంతాలకు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు శిస్తు రెమిషన్ మంజూరు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ పాత కాంగ్రెస్ కార్యవర్గం ఒక తీర్మానం ఆమోదించింది. ఈ ప్రాంతాలలో ఈ సంవత్సరం అనేక చెరువులు నిండలేదని, అనేక లక్షల ఎకరాలలో ధాన్యం, వేరుశనగతో సహా పైర్లు ఎండిపోయినవని వ్యవసాయ కూలీలకు పనిలేదని, గ్రామాలు వదలి వెళ్లారని కార్యవర్గం పేర్కొన్నది.

కార్యవర్గం నిన్న,నేడు ఇక్కడ సమావేశం అయింది. శ్రీ పి. వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించారు.

అనావృష్టి ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, లాంటి ప్రయోజనాత్మకమగు సహాయపు పనులు ప్రారంభించాలని, గ్రామ పంచాయతీలలో చౌకధాన్యం దుకాణాలు తెరవాలనికోరింది.

మరొక తీర్మానంలో ఆహార కార్పొరేషన్ రైతులనుండి ధాన్యం డెలివరీ తీసుకుని, వారికి తక్షణం డబ్బు చెల్లింపు ఏర్పాట్లు చేయడంలో ఆహార కార్పొరేషన్ విఫలమైనదని తెలియజేసింది.

డెల్టా ప్రాంతాలలో డ్రైనేజి పెన్ను వసూళ్ళనాయిదా వేయాలని సూచించింది.

ఈ తీర్మానాల ప్రాతిపదికగా ప్రభుత్వం తగు చర్యలుతీసుకొననిచో తమపార్టీ ఆందోళన నడపడానికి సిద్ధంగా ఉన్నదని పాతకాంగ్రెస్ ఆంధ్ర కమిటీ కార్యదర్శి శ్రీ జి. సి. కొండయ్య తెలియజేశారు.

ఫిబ్రవరి 26 న లోక్‌సభకు మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మార్చి 4వతేదీన పరిసమాప్తం: ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికార్ల సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 4:

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు ఫిబ్రవరి 26న ప్రారంభమై, మార్చి నాలుగవ తేదీన పరిసమాప్తమౌతాయి.

దాదాపు అన్ని రాష్ట్రాలలో పోలింగ్ మార్చి నాలుగవ తేదీన ఒక్క రోజునే పరిసమాప్తమౌతుంది.

ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలలో పోలింగ్ నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 28, మార్చి 2, మార్చి 4వ తేదీలలో పోలింగ్ జరుగుతుంది.

ఓట్ల లెక్కింపు మార్చి అయిదవ తేదీన ప్రారంభం కాగలదు.

మార్చి పదివిదవ తేదీకల్లా అన్ని ఫలితాలు ప్రకటించబడగలవని భావిస్తున్నారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ఎస్.పి. సేన్ వర్మ నేడిక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రధానాధికారుల సమావేశంలో ఎన్నికల కార్యక్రమంపై ఈ నిర్ణయం గైకొన్నారు.

సమావేశానికి హాజరైన 17 రాష్ట్రాల, 11 కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులు పోలింగ్ తేదీలను అత్యధిక మెజారిటీతో బలపరచినట్లు తెలుస్తున్నది.

ఎలక్షన్ కమిషన్ రూపొందించిన తాత్కాలిక కార్యక్రమం ప్రకారం, నామినేషన్లను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 1. ఫిబ్రవరి రెండవ తేదీన స్క్రూటినీ జరుగుతుంది. నాలుగవతేదీలోగా నామినేషన్లను ఉపసంహరించు కోవచ్చు.

పోలింగ్ తేదీలకు ఎలక్షన్ కమిషన్ త్వరలోనే రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరికి సిఫారసు చేస్తుంది.

520 స్థానాలు గల లోక్‌సభకు సభ్యులను ఎన్నుకొన వలసిందిగా ప్రజలకువిజ్ఞప్తిచేస్తూ జనవరి 25వ తేదీన గాని, లేదా 27వ తేదీన గాని రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.

వెంటనే ఒక గెజిట్ నోటిఫికేషన్‌లో ఎన్నికల కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది.

పోలింగ్ కార్యక్రమానికి సంబంధించి రెండు తేదీలను (ఒకటి ఫిబ్రవరి 26న ప్రారంభం కావాలని సూచించగా, వేరొకటి ఫిబ్రవరి 28న ప్రారంభం కావాలని సూచిస్తున్నది) ఎన్నికల అధికారులకు ఎలక్షన్ కమిషన్ నేటి సమావేశంలో సమర్పించినట్లు తెలుస్తున్నది.

అయితే అధిక సంఖ్యాకులు ఫిబ్రవరి 26వతేదీననే పోలింగ్ ప్రారంభం కావాలని సూచించినట్లు తెలుస్తున్నది.

తొలుత ఎన్నికల ప్రధానాధికారుల నుద్దేశించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీసేన్‌వర్మ మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల సవరణను 1970 జనవరి కల్లా పూర్తి గావించడంలో తోడ్పడినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

బ్రిటన్‌లో పార్లమెంటును రద్దు చేసిన తరువాత రెండు రోజులలోనే ఎన్నికలు జరిపించడానికి తగిన ఏర్పాట్లు వున్న దృష్ట్యా ఇండియాలో కూడా లోక్‌సభ రద్దు తరువాత

(మిగతా 2 వ పేజీలో)

సాధారణనామ సంవత్సర పుష్యశుద్ధ నవమి

1971 జనవరి 5, మంగళవారం
నవమి రా 10-26 వరకు
రేవతి ఉ 6-59 అశ్వని తె 5-39 వరకు
వర్జ్యం రా 1-49 మొ 3-20 వరకు

తేలికగా జ్ఞాపకముండే స్వప్నాలు

నిద్రలో నుండి తిరిగి మెలకువలోనికి వచ్చేటప్పుడు, అంతర ప్రాణమయ భూమిక, మార్గమున—అన్నమయ భూమికల ద్వారా మెలకువలోకి రావలసి వుంటుంది. అందుచేత, మెలకువలోనికి వచ్చినప్పుడు ఈ క్రింది భూమికలోని స్వప్నములే తేలికగా జ్ఞాపకముంటాయి; అంతకుపూర్వం పై భూమికలలో వచ్చిన స్వప్నములు జ్ఞాపకముండవు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 5 మంగళవారం

నేపాల్ ప్రభుత్వ విపరీత ధోరణి

పది సంవత్సరాల క్రితం భారత దేశంతో నేపాల్ కుదుర్చుకున్న వాణిజ్య సరుకుల రవాణా ఒప్పందం గడువు ముగిసిన తరువాత కొత్త ఒడంబడికను కుదుర్చుకునేందుకు రెండు ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య జరిగిన సంప్రతింపులు విఫలమయినవి. ఇప్పటికి మూడు పర్యాయాలు ఈ చర్చలు సాగినవి. నేపాళీయుల ఏ నిర్దిష్టమైన ఆపేక్ష కలగకుండానే ఫలితం లేకుండా పోయినది. 1960 ఒప్పందంలోని ముఖ్యమైన నిబంధనలతో కొత్త ఒడంబడికను కుదుర్చుకోవాలని భారత ప్రతినిధులు ఎంతగా ప్రయత్నించినా నేపాల్ ప్రతినిధుల మొండిపట్టుదల వల్ల ప్రయోజనం లేకపోయింది. భారత దేశ సహాయ నిరాకరణ వైఖరివల్ల ఒప్పందం కుదరలేదని నేపాల్ ప్రజలకు చెప్పి, భారతదేశం పట్ల వ్యతిరేక భావాన్ని కల్పించడమే ఖాట్మండూ అధికారుల లక్ష్యంగా కనిపిస్తున్నది. నేపాల్ కోరికలను అంగీకరించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ నేపాల్ అధికారులు పూర్తిగా భారత వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అయినా, భారత ప్రభుత్వం కొత్త ఒప్పందం కుదిరే వరకూ 1960 ఒడంబడిక గడువును పొడిగించేందుకు సిద్ధమైంది. నేపాల్‌ను ఇబ్బందులపాలు చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించి వుంటే, 1960 ఒప్పందం వ్యవధి తీరగానే కొత్త ఒడంబడికను కుదుర్చుకోవలసిన బాధ్యతను నేపాల్ ప్రభుత్వం మీదనే వుంచేది. 1960 ఒప్పందం గడువును అప్పుడు పొడిగించేది కాదు.

ఖాట్మండూలో జరిగిన భారత—నేపాల్ సంప్రదింపులు కూడా విఫలమైనవి. పాకిస్తాన్‌కు స్వతంత్రంగా సరుకుల రవాణాకు అవకాశం కల్పించాలని నేపాల్ పట్టుపట్టడంవల్లనే ఇంతవరకూ ఒప్పందం కుదరలేదు. 1960 ఒప్పందంలోనే పాకిస్తాన్‌కు భూమార్గాన సరుకుల రవాణాకు అవకాశం వున్నా, నేపాల్ ఒకే ఒకసారి ఆ అవకాశాన్ని వినియోగించుకోగలిగింది. అయిదు సంవత్సరాలలో ఒకే ఒక పర్యాయం ఉపయోగపడిన రాధికాపూర్ మార్గంలో పాకిస్తాన్‌కు సరుకుల రవాణాకు కొత్త ఒప్పందంలో కూడా అవకాశం కల్పించాలని నేపాల్ ప్రతినిధులు పట్టుపట్టడం ఆశ్చర్యంగా వుంది. 1960 ఒప్పందాన్ని నేపాల్ దుర్వినియోగం చేయడంవల్ల భారతదేశం ఎంతో నష్టపడింది. ఈ విధమైన దుర్వినియోగం తిరిగి జరగదని హామీ యివ్వవలసిందిగా భారత ప్రభుత్వం కోరితే, నేపాల్ ప్రతినిధులు న్యాయమైన ఈ కోరికను తిరస్కరించారు.

నేపాల్ వైఖరి ఇంత అననుకూలంగా ఉన్నప్పటికిని భారత ప్రభుత్వం కొత్త ఒప్పందంలో నేపాల్ వాణిజ్యాభివృద్ధికి ఎక్కువ సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగానే వుంది. సంప్రతింపులలో పాల్గొన్న నేపాల్ ప్రతినిధులు వారి దేశ ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను కూడా గమనింపక కేవలం రాజకీయ లక్ష్యాలను సాధించడానికి నేపాల్ అధికారులు భారత దేశ ప్రతిపాదనలన్నింటిని తిరస్కరిస్తూ వచ్చారు. అందువల్ల పొందగల ఆర్థిక ప్రయోజనం శూన్యం.

కొంత కాలంగా కొందరు నేపాల్ రాజకీయవేత్తలు పాకిస్తాన్ నాయకుల వలెనే భారత వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. భారతదేశం అనేక కారణాలవల్ల నేపాల్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలనీ, మైత్రిని పెంపొందించుకోవాలనీ ఎన్నో విధాల సహాయం చేస్తూవుంది. భారతదేశం మంచితనాన్ని నేపాల్ రాజకీయవేత్తలు అపార్థం చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఏ పరిస్థితులలోనూ తమ ప్రతిపాదనలను తిరస్కరించలేదని నేపాల్ అధికారులు భావిస్తూవచ్చారు. ఒప్పందం కుదరకపోవడానికి నేపాల్ అధికారులు అనుసరిస్తున్న ఈ వైఖరే కారణం. కొత్త ఒప్పందం కుదిరేవరకూ 1960 ఒప్పందం కల్పించిన సదుపాయాలను కల్పించడానికే భారత ప్రభుత్వం నిశ్చయించింది. అయితే పాక్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఒక విషయాన్ని స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. 1960 ఒప్పందం స్థానే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆకాంక్ష నేపాల్ అధికారులకు లేని పక్షంలో భారత దేశానికి ప్రత్యేకంగా అవసరం లేదని తెలియచెప్పాలి. నేపాల్ అధికారుల ఆరోపణలకు, బెదిరింపులకు భారత ప్రభుత్వం భయపడదని వివరించాలి. యథార్థ విషయాలను నేపాల్ ప్రజలు గ్రహించేటట్టు చేయాలి.

చైనా, పాకిస్తాన్‌లతో చేరి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని నేపాల్ ప్రభుత్వం ప్రయత్నించితే, అందువల్ల ఎక్కువగా నష్టపడేది నేపాల్ ప్రజలేగాని, భారత దేశం మాత్రం కాదు. ఖాట్మండూ నాయకులు ఈ విషయాన్ని ఎంత శీఘ్రంగా గ్రహిస్తే అంత లాభం.

తమిళనాడు అసెంబ్లీ రద్దు

(1 వ పేజీ తరువాయి)

చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

మంత్రివర్గ సమావేశానంతరం ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి [illegible] వెళ్ళి గవర్నర్ [illegible] సిఫారసులు జరిపి అసెంబ్లీని జనవరి 5 నుంచి రద్దు చేయవలసిందిగా సిఫారసు చేశారు.

శ్రీ కరుణానిధితోపాటు విద్యామంత్రి శ్రీ [illegible] మంత్రి శ్రీ [illegible] పాల్గొన్నారు.

ఈ చర్చలు ముగిసిన తర్వాత గవర్నర్ ఢిల్లీ బయలు దేరి వెళ్ళారు. ఆయన జనవరి 8న తిరిగి రావచ్చు.

ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుని ప్రకటన

[illegible] నాయకుడు శ్రీ పి. జి. కరుత్తిరుమాన్ ఒక ప్రకటన చేస్తూ అసెంబ్లీ రద్దుకు నిశ్చయించే ముందు ముఖ్యమంత్రి ప్రతిపక్షం నాయకుని సంప్రతించాలని, అలా చేయక పోతే అది 'ప్రజాస్వామ్య వ్యతిరేక' నియంతృత్వ' చర్య కాగలదన్నారు.

డి. యం. కె. మంత్రివర్గానికి ప్రజలలో విశ్వాసం వుంటే, ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి అది అసెంబ్లీ రద్దు చేస్తుంటే రాజీనామా చేసి, ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే వుండాలని ఆయన అన్నారు.

తాము అధికారంలోకి ఎన్నికలకు వచ్చే ఆరు నెలలు ముందుగా రాజీనామా చేయగలమని 1967 ఎన్నికలలో డి. యం. కె. ప్రజలకు చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జ్ఞప్తికి తెచ్చుకోవాలని శ్రీ కరుత్తిరుమాన్ ఆ ప్రకటనలో అన్నారు.

విశ్వ విజ్ఞాన అవధులను సైన్సు అధిగమించగలదా?

చికాగో, జనవరి 4: ''అనాద్యనంతమయిన ఈ విశ్వము, మానవాళి జీవనానికి సంబంధించిన ప్రకృతి నియమాలను, ప్రకృతి ధర్మాలను, నిఖిల ప్రపంచ నిగూఢ రహస్యాలను, ప్రాథమిక సూత్రాలను విజ్ఞాన శాస్త్రం పూర్తిగా శోధించగల్గిందా? లేక మానవుని ప్రశ్నలకు, అంతులేని జ్ఞాన పిపాసతో, కుతూహలంతో కనుగొనవలసిన అజ్ఞేయ ''ప్రపంచాలు'' ఇంకా వున్నాయా''?

వకారికమయిన ప్రకృతి ధర్మాలను, ప్రాథమిక సూత్రాలను సైన్సు కనుగొన్నదని అమెరికా విజ్ఞానశాస్త్ర అభ్యుదయ సంఘ అధ్యక్షుడు డాక్టర్ బెంట్లీ గ్లాస్ అభిప్రాయపడ్డారు.

''మనం అంతా ఒక సువిశాల ఖండాన్ని అన్వేషించే శోధకులం. చాలా చోట్ల మనం ఆ ఖండం అంచులలోకి చొచ్చుకొని పోయాం. పర్వత శ్రేణులను, నదులను గుర్తించాం. అయితే ఖాళీలను పూరించడానికి ఇంకా ఎన్నో శాస్త్రీయ వివరాలు కావాలి. కాని, అనంతమయిన, అజ్ఞేయ సీమలు ఇప్పుడు అన్వేషించదగినవి ఏవీలేవు'' అని ఆయన అన్నారు.

విజ్ఞానశాస్త్ర అభ్యుదయ సంఘం 137వ సమావేశంలో గతవారం గ్లాస్ పై విషయాలు చెప్పారు. కాని ఆయన అభిప్రాయం విశ్వజనీనంగా చెల్లేది కాదని కొంతమంది ఉన్నత శ్రేణి శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానించారు, గతంలో విజ్ఞానశాస్త్రాన్ని వివిధంగా ఉపయోగించారని, సమావేశంలో యువశాస్త్రవేత్తలు ప్రశ్నించారు. మానవాళి నాశనానికే విజ్ఞానశాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని వారు ఆక్షేపణ తెలిపారు.

విజ్ఞానశాస్త్ర పరిశోధనలు పురుషులే సాగిస్తున్నారని, ఆ రంగం వారి సొత్తు అయినదని మహిళా శాస్త్రవేత్తలు నిరసన తెలిపారు. ఈ విజ్ఞానశాస్త్ర వృత్తులలో తమకు నాయకత్వం లేకపోవడమే గాక, ఆ రంగాలకు తాము పూర్తిగా దూరమై పోయామని వారు అన్నారు.

'ప్రాథమిక సూత్రాలను, మౌలికమయిన జీవన వ్యాపార నియమాలు ఇప్పుడు అందరికీ పరిశోధనలద్వారా తెలిసినట్లున్నది. ఈ అద్భుతాలను మన జీవిత కాలంలోనే ఆవిష్కరించాము. మానవుడు తన వైజ్ఞానిక వారసత్వాన్ని కోల్పోతే, వాటిని తిరిగి కనుగొనడం అసాధ్యమవుతుంది' అని గ్లాస్ అన్నారు.

''అనంతమయిన మహా సముద్రం తీరాలపైన మనం చిన్న పిల్లలవలె చిన్న గులకరాళ్ళను అలలపై—వేసి కేరింతలు కొడుతూ ఆడుకొంటున్నాం. అయితే, ఈ విశ్వ ప్రపంచం అనంతమయినదికాదు. దాని రహస్యాలు తెలుసుకొనలేనివి కావు.'' అని గ్లాస్ అన్నారు.

ప్రకృతి ఎల్లెడలా ఒకే [illegible] ప్రకృతి సూత్రాలను సాధారణంగా అనువర్తింప చేయడం — ఇవి మన జ్ఞానానికి హద్దులు ఏర్పరుస్తున్నాయి.

డాక్టర్ గ్లాస్ అభిప్రాయాలకు ప్రతికూలమయిన భావాలను అమెరికా అణుశక్తి కమిషన్ ఛైర్మన్ శ్రీ గ్లెన్ సీబోర్గ్ వెలిబుచ్చారు.

'విజ్ఞాన అవధులు ఇంకా అపరిమితమై అనంతంగానే వుంటున్నాయి. విజ్ఞానశాస్త్రం మునుపు ప్రాథమికమైన ఒక మహా ప్రజ్ఞాన పురోగామిగానే వుంది'' అని సీబోర్గ్ అన్నారు.

విశాఖకు గోదావరిజలాలు

రు. 13 కోట్ల స్కీమును చేపట్టే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 4: విశాఖపట్నానికి, ఉక్కు ఫ్యాక్టరీతోపాటు ఇతర పరిశ్రమలకు నీరు, మంచినీరు సప్లయి చేయడానికై రు.13.2 కోట్ల స్కీమును చేపట్టే విషయమై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.

స్కీముపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి అయినది. ఆమోదానికై దానిని భారత ప్రభుత్వానికి పంపించారు.

ఈ స్కీము ప్రకారం, రాజమండ్రికి సమీపాన గల వెంకటాపురం, కుంటమూరు ప్రాంతాలనుండి గోదావరి జలాలను విశాఖపట్నానికి సప్లయి చేస్తారు.

ఈ స్కీము క్రింద మొదట విశాఖ పట్నానికి రోజుకు 4 కోట్ల గ్యాలన్ల మంచినీటిని సప్లయి చేస్తారు, చివరకు దీనిని 8 కోట్ల గ్యాలన్లకు పెంచుతారు.

భూతలంపైన 60 మైళ్ళు పొడవుగల కాలువద్వారా, భూగర్భం క్రింద అంతే పొడవు గల కాల్వద్వారా నీటిని సప్లయి చేస్తారు.

సొరంగంగుండా తప్పించుకు పోవడానికి నక్సలైట్ల విఫలయత్నం

మిడ్నపూర్ సెంట్రల్ జైలులో సంఘటన

మిడ్నపూర్, జనవరి 4: ఇక్కడి సెంట్రల్ జైలులో ఉన్న 60 మంది నక్సలైట్ ఖైదీలు జైలులో సొరంగం త్రవ్వి బయటకు తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేశారు. కాని పోలీసులు వారి ప్రయత్నాలను భగ్నం చేశారు.

నక్సలైట్ ఖైదీలు తాము వున్న వార్డులో ఆరు అడుగుల లోతున మూడు అడుగుల పొడవున్న ఒక సొరంగాన్ని త్రవ్వారు. జైలులోని ఇతర ఖైదీలలో ఒకరికి ఈ సంగతి తెలిసింది. అతను జైలు అధికారులకు ఈ సంగతి తెలియచేశాడు. జైలు అధికారులు నక్సలైట్లు ఖైదీలనందరినీ మరొక వార్డుకు మార్చారు.

సొరంగం త్రవ్వగా వచ్చిన మట్టిని నక్సలైట్లు సెల్ పైభాగంలో పోసి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు. నక్సలైట్ల [illegible] ఫలించి ఉంటే వారందరూ సొరంగం గుండా జైలు ఉత్తర భాగాన వెలుపలికి పారిపోయి వుండేవారు.

హరిజన దేవాలయాలకు ఏడుకొండలవాని విరాళం

తిరుపతి, జనవరి 4: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వుండి రాష్ట్రంలోని హరిజనుల దేవాలయాలకు రు. 50 వేల విరాళం లభిస్తుంది.

రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు ప్రతి ఏటా రు. 4.5 లక్షలను విరాళంగా ఇవ్వాలని తిరుమల—తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిశ్చయించింది.

అమెరికాలో దేవాలయానికి విరాళం

అమెరికాలో నిర్మించనున్న హిందూ దేవాలయానికి రు. 20 వేల విరాళాన్ని బోర్డు మంజూరు చేసింది.

రిపబ్లికన్ పార్టీ ఎన్నికల సన్నాహాలు

ఆరు లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేసూచన

హైదరాబాద్, జనవరి 4: ఆరు లోక్‌సభ స్థానాలను (నాలుగు ఆంధ్ర ప్రాంతం, మిగతా రెండు తెలంగాణా ప్రాంతం) పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షులు శ్రీ బి. వి. రమణయ్య (ఎం. ఎల్. ఏ.) అధ్యక్షతన కార్యవర్గం జనవరి 1న సమావేశమై పై నిర్ణయం తీసుకొంది.

రిపబ్లికన్ పార్టీ అమలాపురం, కాకినాడ, నరసాపురం, ఆంధ్రప్రాంతంలో మరొక స్థానానికి, తెలంగాణాలో నాగర్ కర్నూలు, సిద్దిపేట స్థానాలకు పోటీ చేయగలదని శ్రీ రమణయ్య చెప్పారు.

దేశంలోని ప్రగతి కాముక శక్తులతో పార్టీ పొత్తు, సర్దుబాట్లు చేసుకొంటుంది. సర్దుబాట్లు సమస్యపై ఒక ఒప్పందానికి రావడానికై ఇతర పార్టీలతో సంప్రతింపులు జరపడానికి కార్యవర్గం ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ రమణయ్యకు, ప్రధాన కార్యదర్శి శ్రీ జె. ఈశ్వరీబాయికి అధికారం ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో 2.25 కోట్ల మంది వోటర్లు

హైదరాబాద్, జనవరి 4: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగవ జనరల్ ఎన్నికలలో కంటె మరి 20 లక్షల మంది వోటర్లు తమ వోటు హక్కును వినియోగిస్తారు.

1967 లో వోటర్ల సంఖ్య 2.05 కోట్లు కాగా, ఇప్పుడు 2.25 కోట్లమంది వోటర్లు ఉన్నారు. ఈ నెలాఖరు వరకు వోటర్లను జాబితాలో చేర్చుకొనడానికి అనుమతి నిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ నిర్ణయం తీసుకొన్న దృష్ట్యా ఈ వోటర్ల సంఖ్య మరింతగా హెచ్చే అవకాశమున్నది.

మధ్యంతర ఎన్నికలను రెండు రోజులపాటు నిర్వహించే పక్షంలో మధ్యంతర ఎన్నికలను నిర్వహించడం అసలు సమస్య కానే కాదని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. నేడు ఢిల్లీలో రాష్ట్ర ఎన్నికల అధికారుల సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తారు.

గత పర్యాయం 24 వేల పోలింగు కేంద్రాలున్నవని, ఈ పర్యాయం మరి అయిదువేల పోలింగు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయగలరని తాత్కాలిక అంచనా వల్ల తెలుస్తున్నది.

గత ఎన్నికలలో మాదిరిగా ప్రతి 900 మంది వోటర్లకు ఒక పోలింగు కేంద్రం ఏర్పాటు చేయడానికి బదులు, ఈ పర్యాయం ప్రతి 800 మంది వోటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఏ వోటరు కూడా రెండు మైళ్లకు మించి దూరం నడవకుండా వుండే విధంగా పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నందున, పోలింగ్ కేంద్రాలను కొద్దిమంది సిబ్బంది మాత్రమే నిర్వహిస్తారు. గతంలో ప్రతి పోలింగు కేంద్రం లోను ఆరుగురు సిబ్బందిని నియమించేవారు. కాని ఇప్పుడు నలుగురిని మాత్రమే నియమిస్తారు. ఎన్నికలు అత్యంత స్వల్ప వ్యవధిలో జరుగుతున్నందున, వ్యయం కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. తాత్కాలిక అంచనా ప్రకారం ఎన్నికల నిర్వహణకు రు. 50 లక్షలు వ్యయం కావచ్చు.

పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికై రాష్ట్ర రాజధానిలో ఎన్నికల ఆఫీసును పటిష్ఠం చేయడం జరుగుతున్నది.

మధ్యంతర ఎన్నికలకు బీహార్ ఎస్. వి. డి. ప్రభుత్వం వైముఖ్యం

పాట్నా, జనవరి 3: లోక్‌సభతో పాటు బీహారు అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు నిర్వహించడానికి బీహారు సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వం సుముఖంగా లేదు.

ముఖ్యమంత్రి శ్రీ కర్పూరి ఠాకూర్ నేడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు.

తన ప్రభుత్వానికి అసెంబ్లీలో తగినంత బలం ఉన్నదని, అదికాక, 1974 బీహారు అసెంబ్లీకి ఎన్నికలు జరుగవలసి ఉన్నదని, శ్రీ ఠాకూర్ అన్నారు.

ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ

ఈ వారంలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. విస్తరణ పూర్తయిన వెంటనే మంత్రిత్వ శాఖల కేటాయింపు కూడా జరుగుతుంది.

ఈ విషయమై దళ్ లోని వివిధ పక్షాల నాయకులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఇంతవరకూ ఎట్టి నిర్దిష్టమైన నిర్ణయం తాము తీసుకోలేదని శ్రీ ఠాకూర్ చెప్పారు.

పశ్చిమ బెంగాల్ శాసనసభకు కూడా ఎన్నికలు అవసరం

కమ్యూనిస్టుపార్టీ నాయకత్వానగల ఫ్రంట్ తీర్మానం

కలకత్తా, జనవరి 4: పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభతోపాటు రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుపాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన గల 8 పార్టీల ఫ్రంట్ మొన్న విజ్ఞప్తి చేసింది. పశ్చిమ బెంగాల్‌లో పార్లమెంటుకు, శాసనసభకు ఒకే రోజున ఎన్నికలు జరుపడం అవసరమని ఫ్రంట్ ప్రతినిధులు నిన్న ఒక సమావేశంలో తీర్మానించారు.

ఓటర్ల జాబితాలో కొత్త పేర్లను చేర్చడానికి గడువును జనవరి 31 వరకు పొడిగించాలని కూడా వీరు కోరారు.

బంగ్లా కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందం కొరకు జరిపిన సంప్రదింపులు విఫలం అయినందున ఇక సంప్రదింపులు జరుపరాదని మరొక తీర్మానం ఆమోదించారు.

జాదవ్‌పూర్ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ హత్యను ఖండిస్తూ మరొక తీర్మానం ఆమోదించారు.

ప్రదర్శనలు జరిపి ఆతర్వాత సమ్మెలు, హర్తాళ్ జరుపాలని తమ పార్టీ కార్యవర్గం నిశ్చయించినట్లు రాష్ట్ర మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ ప్రమోద్ దాస్‌గుప్తా మొన్న పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుపడం సాధ్యమేనని ఆయన అన్నారు

బంగ్లాకాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ ఫ్రంట్

సుశీల్ ధారా వెల్లడి

కలకత్తా, జనవరి 4 మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్‌ల ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఖాయమని బంగ్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ సుశీల్‌ధారా చెప్పారు.

ఎన్నికలలో ఉభయపార్టీల అభ్యర్థులకు సీట్లు కేటాయించే విషయమై ఉభయ పార్టీల నాయకుల మధ్య ప్రాథమిక సంప్రదింపులు జరిగినాయని శ్రీ ధారా వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఒక ఫ్రంట్ మార్క్సిస్టు పార్టీ నాయకత్వాన మరొక ఫ్రంట్ ఏర్పడినాయి. కొత్త కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్‌ల ఫ్రంట్ మూడవది కాగలదు.

'మధ్యంతర ఎన్నికల ప్రసక్తి లేదు'

శ్రీ సుఖాడియా స్పష్టీకరణ

జైపూర్, జనవరి 4: అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలు గల ఇతర రాష్ట్రాలలో కూడా మధ్యంతర ఎన్నికలు జరుపాలని నిర్ణయిస్తే తప్ప, రాజస్థాన్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికల ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌లాల్ సుఖాడియా ఇటీవల ఇక్కడ తెలిపారు.

శ్రీ సుఖాడియా రాజస్థాన్ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో ఈ విషయం తెలిపారు.

పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు ప్రాతినిధ్యం

మొదట సహకారరంగంలో అమలుచేయనున్నట్లు కార్మికమంత్రి శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

విశాఖపట్నం, జనవరి 4: పారిశ్రామిక సంస్థల యాజమాన్యంలో కార్మికులు పాల్గొనే పథకాన్ని మొదట చక్కెర, నూలు సహకార మిల్లులలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి జనవరి 3 సాయంత్రం ఇక్కడ అన్నారు. భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు రాష్ట్రశాఖ కార్యవర్గం ప్రథమ సమావేశాన్ని మంత్రి ప్రారంభిస్తూ, సహకారరంగం తర్వాత, ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రభుత్వ రంగానికి విస్తరింప చేస్తుందని అన్నారు. అటుపిమ్మట ప్రైవేట్ రంగంలో ఈ పథకం అమలుచేయడానికి ప్రభుత్వం వత్తిడి తీసుకురాగలదని కూడా మంత్రి శ్రీ సంజీవరెడ్డి అన్నారు. శ్రీ బి.ఎస్. మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని పలుమూలలనుంచి 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ బి.ఎస్. మల్లికార్జునరావు ప్రసంగిస్తూ, ఒక పరిశ్రమకు ఒక యూనియన్ పద్ధతిని పాటించాలనీ, మెజారిటీని నిర్ణయించేందుకు రహస్య బ్యాలెట్ పద్ధతిని అవలంబించాలనీ అన్నారు

14 స్థానాలకు సి. పి. ఐ. పోటీ

(1 వ పేజీ తరువాయి)

ఉన్నవని ఇటువంటి పార్టీలను అభివృద్ధి నిరోధక పార్టీలని అనకతప్పదని శ్రీ రాజేశ్వరరావు పేర్కొన్నారు. పేర్లు వాళ్ళు అనకుండా అందరికీ సమాన అవకాశాలు యిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణను, రాజభరణాల రద్దును వ్యతిరేకించే వారిని అభివృద్ధి నిరోధక శక్తులని పిలవడంలో ఏమీ తప్పు లేదన్నారు.

విశాలాంధ్ర చీలిపోరాదు

అనుపమ త్యాగాలకోర్చి సాధించుకొన్న విశాలాంధ్రను ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా చీల్చడం ఎంతమాత్రం తగదనీ ఆ విధంగా చీలిపోతే అనేక సమస్యలు ఉత్పన్నమై రెండు రాష్ట్రాలకు వాటి ఆర్థిక పరిస్థితికి విపరీతంగా నష్టం కలుగుతుందని శ్రీ రాజేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. ఈ విషయమై అన్ని పార్టీల వారు రౌండ్‌టేబుల్ సమావేశాన్ని జరిపి సమగ్రంగా చర్చించడం అవసరమన్నారు. మీరు లోక్‌సభకు పోటీ చేస్తున్నారా అని అడుగగా కొందరు నాయకులైతే పదవుల కోసం ప్రాకులాడక పార్టీని పటిష్టంగానే వుంచడానికి కృషి చేయడం అవసరమన్నారు. భారతీయ క్రాంతిదళ్‌ను గూర్చి మాట్లాడుతూ అందులో అన్నిరకాల పార్టీలు చేరివున్నవని ఆ దళం నాయకుడు చరణ్‌సింగ్ 18వ శతాబ్దపు మనిషి అనీ, నేటి కాలానికి పనికిరాడని ఆయన అన్నారు.

ఈ నెల 14, 15 తేదీలలో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశం జరుగగలదని అప్పటికి అభ్యర్థుల తుది జాబితా సిద్ధం కాగలదని ఆయన తెలిపారు. ఎన్నికల ఒప్పందాలపై బీహార్, తమిళనాడు, ఒరిస్సా, కేరళ మొదలగు ప్రాంతాలలో ఇతర పార్టీలతో తమ పార్టీకి మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని, అలా సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదని అవసరమైతే సుప్రీం కోర్టు నుంచి జమ యిషిలో పెట్టి దానికి కూడా పార్లమెంటుకు శక్తి ఉన్నదని తెల్పుతూ ఈ విషయాన్ని తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వివరించగలమని చెప్పారు.

ఇండియాకు నేపాల్ నిరసన

ఖాట్మండూ, జనవరి 4, ఇండో—నేపాల్ సరిహద్దు గుండా నిత్యావసర వస్తువు రవాణాను నిలిపివేసినందుకు ఇండియాకు నేపాల్ నిరసన తెలిపింది ఈ విషయాన్ని నేడిక్కడ అధికార రీత్యా ప్రకటించారు

ఇండియా ప్రభుత్వం ''ఏక పక్షంగా కొన్ని చర్య''పట్ల ప్రతికూలంగా, ఇండియాతో షిముల్లి, త్రిగుప్తతి వాణిజ్యాన్నైనై సైన్యం ప్రాతిపదికగా నిర్వహించాలని నేపాల్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో వివరించారు. సరిహద్దు వాణిజ్యం మినహా తక్కిన అన్నిరకాల వాణిజ్యానికి ఈ నిబంధన వర్తించ గలదని కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

అయితే ఈ విషయమై న్యూఢిల్లీలో గాని, లేదా ఖాట్మండూలో గాని అధికార ప్రకటన ఏదీ భారత ప్రభుత్వానికి చేరలేదని భారత రాయబార కార్యాలయం నేడు తెలియజేశారు.

నేపాల్‌లోనికి నిత్యావసరవస్తువుల రవాణాను గత మూడు రోజులుగా ఇండియా ప్రభుత్వం నిలిపివేసినట్టు ఆరోపిస్తూ నేపాల్ రాత్రిప్రభుత్వం నేడొక ప్రకటన చేశారు.

ఉభయ దేశాలమధ్య కడచటి వాణిజ్యఒడంబడిక గడువును పొడిగించడానికి ఇండియా సంసిద్ధంగా లేదని ఢిల్లీలోని నేపాల్ రాయబారిద్వారా ఇండియా నేపాల్‌కు తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు.

డిసెంబర్ 31వ తేదీ తరువాత కూడా నిత్యావసర వస్తువుల సప్లయిలను కొనసాగించాలన్న ఇండియా నిర్ణయం విషయమై నేపాల్‌కు ఇంతవరకు అధికారరీత్యా ఎట్టి సమాచారం అందలేదని శ్రీ సుబేదీ చెప్పారు.

కడప ఆసుపత్రిలో రోగి దారుణ హత్య

కడప, జనవరి 4: జనవరి 2వ తేదీ సాయంత్రం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశించి ఒక వ్యక్తిని దారుణంగా పొడిచి చంపారు. అతడు టుంపలగుంట గ్రామ వాస్తవ్యుడు.

'మాళవికాగ్నిమిత్ర' నృత్యనాటికలో 'మాళవిక' పాత్రధరించిన నర్తకి కుమారి కనక

మాళవికాగ్నిమిత్ర నృత్యనాటిక

కుమారి కనక రూపొందించిన మాళవికాగ్నిమిత్ర నృత్యనాటిక మద్రాసులో సంస్కృత రంగవారి తరపున ప్రదర్శింప బడినది. ఈ నృత్య నాటిక యాజ్ఞాపరత కాళిదాస సమారోహంలో—1970లో—'సువర్ణ కలశ' మనే ప్రథమ బహుమతి గెల్చుకొంచటి.

నృత్య నాటిక అంటే సంగీతం, నాట్యమూ మాత్రం ఒక స్థాయిలో వుంటే చాలదు. కథను స్పష్టంగా చెప్పడానికి అనువయే లాగ హార్యటం యెంతో నిపుణంగా జరగాలి. ఆ హార్యే వ్యక్తికి పురాణకథతో క్షుణ్ణమైన పరిచయం వుండాలి. సంఘటనలు హార్యివా... కల్ప్రీకరించినా, యిటువటూ అటు దిటు పెట్టినా, అసలు తీసి వేసినా పాత్రం శిరావి దెబ్బ తగల రాదు. సంగీత నృత్య కళలతో పరిచయముండే యీ కళల నిరాస్యాలకు ఆ నాటిక తావిచ్చేటట్లుగా చేయాలి. ఈ రెండపటే కొంత లోపించింది మొన్నటి ప్రదర్శనలో. వంచి పెట్టిన కథవస్త్రాలు గురుకుండా, కాళిదాసుని నాటకంతో పూర్వ పరిచయం లేకుండా ఆ నాటికను అర్థం చేసుకొనుట యే కొద్దిమందికో సాధ్యమైంది, ఇంక కాక యిటువంటి ప్రదర్శనలలో యెక్కడ చూపించాలో, యేది పాత్రల ముఖతా చెప్పించాలో, యేది ప్రేక్షకుల ఊహకు వదలివేయాలో అన్న విషయంపై ప్రయోక్తలకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయము, ఒక నిర్దిష్టమైన దృష్టి లేనట్లుగా అనుమానం కలిగింది.

లేక పాత్ర సాధారణమైన సంభాషణలో సన్నివేశంగా చెప్పించు తున్నప్పుడు నర్తకి చాలా పచ్చిన మాళవిక పాత్ర ప్రవేశంతో సరిపోలేక పోవటమే గాక రంగం మీదకు వచ్చిన సన్నివేశం దాకా నృత్యం చేయకపోతే ప్రేక్షకులు చిరాకెత్తదా? ఇటువంటి లోపాలు చాలా వున్నాయి.

మాళవికగా కనక—నాట్యం చేసింది అనే బదులు నటించింది అనవచ్చు. ఆ పాత్రకు పెట్టబడిన నాట్యం అంతేమరి. అది కూడా చిన్న రంగావరణలో ఉన్న కాస్త జాగా ఒక అనేకప్పన్నం ఆక్రమించగా, ఆ మిగిలిన కొంచెంలో చేయడంవల్ల నాట్యంగా భాసించలేదు. అయినా కనక భరత నాట్యంలో సిద్ధహస్తురాలు, అనుభవజ్ఞురాలా కనుక ఆమాత్రమైనా మెప్పించ గలిగింది. విదూషకునిగా తాను చేసిన నృత్యం తక్కువైనా మాపిన ఎకట సటువతో మెప్పించింది. ఇంతగా రంగవంతా తిరుగుతుండ ఉంటే యింకా రాణించేది. కాషాయ వస్త్రధారి పాత్రకు అటువంటి నాట్యం వుండ కూడదు. గౌరి మొదట గణముగా బాగా ఒప్పించినా రెండవ రాణిగా పెన్సిల్ మెప్పించలేదు. దివ్యతకగా, ఐదర్శ తేజ వర్దకినా మధు కదలికలు పున్నారు. కాని ఆరమండి ఆ... భరత నాట్యానికే పదానికి నోచుకో లేకపోయింది. అగ్నిమిత్రుడిగా, ... పరవాలేదు.

ఆ రోజు శ్రీ ఎస్. కె. రాజరత్నం నట్టువాంగం సంతృప్తి కరంగా లేదు. చాలా తీర్మానాలకు తాళం ఇట్టకుండా వదలివేయడం సర్దకులను తికమక పెట్టటమేకాక నాట్యానికి ఒక వెలితిని కలిగించింది.

విద్వాన్ బి కృష్ణమూర్తి అరణా, సారంగ, కుంతలవరాళి మొదలైన రక్తిరాగాలలో శ్లోకాలకు చేసిన వరుసలు బాగా వున్నాయి శ్రీమతులు లలితా సీతారామన్, రాజలక్ష్మి సంతానం పాట పాడారు

—వి. ఎ. కె. రంగారావు

చిత్రజగత్తు

'ఒరే చిట్టి! ఈ బొమ్మ నడుస్తుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది. ఆడుతుంది. ఇది కొనమంటావా?'

'ఎందుకు నాన్నా! ఈ పనులన్నీ ఇంట్లో ఉన్న చెల్లాయి చేస్తుందిగా! నాకు ఇంకా మంచి బొమ్మ కావాలి!'

భారతీయ భాషలలో ద్వితీయస్థానంలో ఉన్నా కేంద్రం పరిగణనకు నోచుకోని తెలుగుభాష!

హైదరాబాద్‌లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆచార్యుని విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 4: భారత రాజ్యాంగంలో చేర్చిన 14 దేశ భాషలలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ తెలుగు భాషను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా గుర్తించడం లేదని, దక్షిణ భారతావనిలో అధిక సంఖ్యాకులు ఈ భాషలోనే మాట్లాడుతున్నారని బెనారస్ హిందూ యూనివర్సిటీ భారతీయ భాషల శాఖ అధిపతి డాక్టర్ బి. సూర్యనారాయణ అన్నారు.

గత సాయంత్రం పత్రికా విలేఖరుల గోష్ఠి సమావేశంలో మాట్లాడుతూ దేశంలో తెలుగుకు ఒక సముచిత స్థానాన్ని సంపాదించి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, సాహిత్య అకాడమీలు అవిరళ కృషి గావించాలని శ్రీ సూర్యనారాయణ అన్నారు.

ఉస్మానియా యూనివర్శిటీలో తమిళానికి ఆచార్య పీఠాన్ని నెలకొల్పడానికి కృషి చేసి విజయం సాధించిన తమిళనాడు ప్రభుత్వం ఆదర్శాన్ని అనుసరించి, యూనివర్శిటీలలో తెలుగుకు ఆచార్య పీఠాలను ఏర్పరచడానికి నిధులను మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తర భారత దేశంలో తెలుగును బహుళ ప్రచారంలోకి తీసుకొని రావడానికి తెలుగు భాష, సాహిత్యాభిమానులు తీవ్ర కృషి గావించాలని ఆయన సూచన చేశారు.

తెలుగు భాషను నేర్చుకొనే వారికి తేలిక భాషలో తక్కువ ఖరీదు పుస్తకాలను ముద్రించాలి. తెలుగు సాహిత్యంపై సంక్షిప్త విమర్శలతో తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఒక తెలుగు పత్రికను ప్రారంభించాలి. ఇది సంవత్సరానికి నాలుగుసార్లు వెలువడాలి. ప్రతి భాషా సాహిత్యానికి విభిన్నమైన కమిటీలను సాహిత్య అకాడమీ నియమించాలి. శుద్ధమైన కూచిపూడి నాట్యాన్ని, త్యాగరాజుల సంగీతాన్ని బోధించడానికి రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వసహాయంతో సంస్థ నెలకొల్పాలి. సినిమలయిన తెలుగు సంస్కృతిని నలుదిక్కుల చాటి చెప్పడానికి దేశవ్యాప్తంగా ఉన్న కళలు, యక్షగానాలు ప్రదర్శించాలి. ఉత్తరాదిన తెలుగులో నాటా చిత్రాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలి' అని ఆయన సూచించారు.

ప్రస్తుతం బెనారస్ యూనివర్శిటీలో తెలుగులో రీడర్ పదవి వుందని, దానిని ప్రొఫెసర్ పదవి స్థాయికి పెంచడానికి తాను కృషి చేస్తున్నానని శ్రీ సూర్యనారాయణ అన్నారు.

ఫిబ్రవరి 26 న ఎన్నికలు

(1వ పేజీ తరువాయి)

40రోజులలో ఎన్నికలు జరిపించే విషయాన్ని తాను పరిశీలించడం జరిగిందని శ్రీ సేన్‌వర్మ వివరించారు.

రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎట్టి వత్తిడులకు లోనుకాకుండా నిష్పక్షికంగా ఎన్నికలను నిర్వహించ వలసిందిగా శ్రీ సేన్‌వర్మ ఉద్బోధించారు.

బ్యాలెట్ కాగితాలను, ఆ రాష్ట్రంలో కాకుండా, ఇతర రాష్ట్రాలలో ముద్రించవచ్చునని ఎన్నికల అధికారులకు శ్రీ సేన్‌వర్మ చెప్పినట్లు తెలుస్తున్నది.

ఎన్నికలలో అవకతవక విధానాలను అవలంభించి, విజయం సాధించడానికై బ్యాలట్ పేపర్లను ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్సులలో అవసరానికి మించి ముద్రించడం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా, ఇతర రాష్ట్రాలలో బ్యాలట్ పేపర్లను ముద్రించడం సముచితంగా వుండగలదని శ్రీ సేన్‌వర్మ చెప్పినట్లు తెలుస్తున్నది.

జనవరి 11 న ఒరిస్సా మంత్రివర్గ సమావేశం

భువనేశ్వర్, జనవరి 4: ఒరిస్సా మంత్రివర్గ సమావేశం జనవరి 11న జరుగుతుంది. ఈ సమావేశం 6 వ జరుగుతుందన్న సంగతి నిజంకాదని ముఖ్యమంత్రి సెక్రటేరియట్ ప్రతినిధి తెలిపారు.

ప్రధానిపై ఎన్నికల వ్యవహారాల వత్తిడి

కామన్‌వెల్త్ సమావేశానికి హాజరు కాలేనిస్థితి

న్యూఢిల్లీ, జనవరి 4 సింగపూర్‌లో జనవరి 14న ప్రారంభంకానున్న కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశానికి కొద్దిరోజులైనా హాజరవడానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి తీరిక చిక్కనంతగా వ్యవహారాల వత్తిడి వున్నట్లు అధికారపూర్వక వర్గాలద్వారా తెలిసింది

సమావేశానికి హాజరవవలసిందిగా కోరుతూ ఆమెకు ఆసియా, ఆఫ్రికా నాయకులు అనేక మంది లేఖలు వ్రాశారు

ఆసియాలోని ఒక రాజధానిలో మొట్టమొదటిసారిగా కామన్‌వెల్త్ నాయకులు సమావేశమవుతున్నారు కాబట్టి ప్రధాని ఇందిరా గాంధీ హాజరుకావాలని ఆసియా నాయకులు అభిలషిస్తున్నారు

దక్షిణాఫ్రికాకు ఆయుధాల సప్లయి కొనసాగించాలన్న బ్రిటిష్ ప్రభుత్వపు ప్రయత్నాన్ని విఫలం చేయడానికి కంకణం కట్టుకున్న ఆఫ్రో ఆసియా వైఖరిని సమర్థించడానికి శ్రీమతి ఇందిరా గాంధీ తప్పక హాజరుకావాలని నాయకులు కోరుతున్నారు.

లోక్‌సభకు ఇందులాల్ యాగ్నిక్ తిరిగి పోటీ

అహమ్మదాబాద్, జనవరి 4: మహాగుజరాత్ జనతాపరిషత్ నాయకుడు, రద్దుచేయబడిన లోక్‌సభ ఇండిపెండెంట్ సభ్యుడు అయిన శ్రీ ఇందులాల్ యాగ్నిక్ అహమ్మదాబాద్ నుంచి ఏ పార్టీకి చెందని అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తానని నిన్న అన్నారు.

తనకు కొత్త కాంగ్రెస్ మద్దతు ఇవ్వగలదని హామీ ఇచ్చిందని, మితవాద కమ్యూనిస్టుపార్టీ, మార్క్సిస్ట్‌పార్టీ నాయకుల సూచనలపై వారితో సంబంధాలు పెట్టుకొంటున్నట్లు శ్రీ యాగ్నిక్ చెప్పారు.

రాగద్వేషాలకు అతీతంగా న్యాయస్థానాల నిర్ణయాలు

కామన్‌వెల్త్ చీఫ్‌జస్టిస్‌ల తృతీయ మహాసభను ప్రారంభిస్తూ జడ్జీలకు రాష్ట్రపతి సూచన

న్యూఢిల్లీ, జనవరి 4: ఉన్నత న్యాయ స్థానాలను అధిష్ఠించే జడ్జీలు న్యాయసంబంధమైన అంశాలపై నిర్ణయాలను గైకొనే విషయంలో, ఒక అమెరికా న్యాయ వేత్త చెప్పినట్లుగా, భావోద్రేకాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించగలరన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి నేడిక్కడ కామన్‌వెల్త్ చీఫ్ జస్టిస్‌ల తృతీయ మహాసభను ప్రారంభిస్తూ వ్యక్తంచేశారు.

శ్రీ గిరి ఇంకా ఇలా అన్నారు: "రాజ్యాంగం ఒక నిశ్చలమైన డాక్యుమెంట్‌గా వుండడానికి ఉద్దేశించినట్టిది కాదు. వర్తమాన సమాజంలో రాజ్యాంగ నిబంధనలు మార్పు చెందుతున్న పరిస్థితుల అవసరాలను, సమాజం అవసరాలను తీర్చగలిగేవిగా వుండాలి. న్యాయ స్థానాల తీర్పు గతానికి, భవిష్యత్తుకు అనుసంధాన సాధనం వంటిది. గతం నుంచి ఉద్భవించే సాంఘిక దురాచారాలకు న్యాయ స్థానాల తీర్పు బహిష్కృతం చేస్తుంది. అంతే కాకుండా న్యాయ సమ్మతమైన ఉత్తమమైన భవిష్యత్తును అది సూచిస్తుంది".

సాంఘిక వ్యవస్థలోను, దేశాల ఆర్థిక, రాజకీయ పరిణామాలలోను విప్లవాత్మకమైన మార్పులు రావడంతో న్యాయ స్థానాలతీర్పులకు మూలాధారాలు కూడా మార్పులుచెందాయని రాష్ట్రపతి వివరించారు.

'ఇండియాలో' "ధర్మ" అనే పదానికి మానవాళిని వర్తించే అన్ని నిబంధనల సమ్మేళనమని విస్తృతార్థమని, అది కర్తవ్యాన్ని సూచిస్తుందని, రాష్ట్రపతి వివరించారు.

అంతేతే ఆధునిక సమాజంలో ప్రభుత్వాలు చేసే చట్టాలు, న్యాయ నిబంధనలు ఇతరులపట్ల వ్యక్తులు వ్యవహరించవలసిన తీరు గురించి ఉద్దేశించి చేయబడినవే. ఆ న్యాయ సూత్రాలు ప్రజల సమష్టి మేధాశక్తికి ప్రాతినిధ్యం వహిస్తాయి" అని రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి చెప్పారు.

మనిషికి, మనిషికి మధ్య అంతరాలను తొలగించడమే న్యాయ యంత్రాంగం ముఖ్య లక్ష్యమని ఆయన చెప్పారు.

కేసుల పరిష్కారం విషయంలో జరుగుతున్న జాప్యం విషయమై రాష్ట్రపతి ప్రస్తావించి, కేసు విచారణలో జాప్యం జరగడం మన న్యాయ వ్యవస్థలోని ముఖ్య లోపమని అన్నారు.

గ్రహబలం

6-1-71 బుధవారం

పుష్య శుక్ల నవమి రాత్రి 8—15, భరణి తెల్లవారు జామున 4—15, ఉ॥ వర్జ్య— దుర్ముహూర్తములు గమనించి ప్రయాణములు, ఇండ్లు మారుట, నూతన వృత్తి స్వీకారము, వస్త్రాభరణ ధారణము, మూలికా సంగ్రహణము, శాఖా ప్రారంభము చేయవచ్చును.

మేషం: గుప్తంగా శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వుండవచ్చు. గుప్త ధనాదాయం కూడా వుంటుంది. కుటుంబ సమస్యలున్నా బాధించవు. స్త్రీలతో వివాదాలకు దిగవద్దు. భరణివారికి జాగ్రత్త సూచన.

వృషభం: కళత్రమూలక సమస్యలు కొన్ని వుంటాయి. కాని, కుటుంబ సౌఖ్యం, భోజన సౌఖ్యం, శుభ పుణ్య కార్యాచరణ, వృత్తిమూలక ఆదాయం. ప్రయాణాలు, విలాస జీవనం సంభవం.

మిథునం: ఖర్చులు అదుపు చేయాలని ఆరాటపడతారు. ఆర్థికంగా వడుదుడుకులకు లోనవుతారు. లోకికి ఖర్చు ఎక్కువనే విషయం మీకు తెలియనిదికాదు. సుఖ శాంతులు లోపిస్తాయి. వృత్తిలో విశ్రాంతి వుండదు.

కర్కాటకం: ఇంట — బయట శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వుంటుంది. వ్యయ ప్రయాస లుంటాయి. కాని, చేపట్టిన కార్యాలు ఫలిస్తాయి. వృత్తి రీత్యా ఆర్థిక ప్రోత్సాహం సంభవం. విలాసాలు విందులు ఎక్కువ.

సింహం: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. విద్యా వైజ్ఞానిక వ్యాసంగం, బంధు మిత్రులతో గోష్ఠి. సుఖ — శాంతి జీవనం సంభవం.

కన్య: వ్యయ ప్రయాస లున్నా వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగాను ప్రోత్సాహకరంగాను వుంటాయి. బంధు మిత్రులతో కాలం గడుపుతారు. అకాలమయినా విందు విలాసాలు సంభవం.

తుల: కుటుంబ సమస్యలు భారంగా వుండవచ్చు. మీ సరస ప్రసంగాలు విరసంగా పరిణమించ వచ్చు. కాని మృష్టాన్న భోజనం మాట వలకుబడి సంభవం. ప్రయాణాలలో జాగ్రత్త సూచన.

వృశ్చికం: అనుకూల మయిన రోజు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా వుంటాయి. సంఘంలో గౌరవం వుంటుంది. ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి. విందు విలాసాలతో కాలం గడుపుతారు.

ధనుస్సు: శత్రువులు లొంగి వుంటారు. ఋణాలు తీరుస్తారు. ఆరోగ్యం సాధారణం. శుభ పుణ్య కార్యాలకు ధన వ్యయం — ప్రయాణం సంభవం.

మకరం: ఆడంబరంకోసం వ్యయం చేస్తారు. సంఘంలో మీ ప్రతిష్ఠ ఉన్నత శిఖరాల నందుకుంటుంది. సాహస కార్యాలు అనుకూలిస్తాయి. వృత్తిలో ప్రోత్సాహం వుంటుంది.

కుంభం: వృత్తి ఉద్యోగాలలోను — కుటుంబంలోను అధిక భారం వున్నా తగిన ఆదాయం — సుఖ, శాంతి జీవనం, యత్న కార్య సిద్ధి సంఘంలో గౌరవం సంభవం.

మీనం: ప్రయత్నాలు శీఘ్రంగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాలలో గౌరవం వుంటుంది. శుభ పుణ్య కార్యాలోచనలు దైవ దర్శనం — శుభవార్త

కొత్త కాంగ్రెసు అభ్యర్థుల నిర్ణయం

(1వ పేజీ తరువాయి)

విశ్వనాథాన్ని బలపరచాలని కొత్త కాంగ్రెస్ నిర్ణయించుకున్నది.

5. భద్రాచలం: శ్రీమతి రాధాబాయి (ప్రస్తుతం సభ్యురాలు). ఈమెతో బహుశా ఈమె సోదరి శ్రీమతి వాణీరమణారావు పోటీ చేసే అవకాశం ఉన్నది.

6. రాజమండ్రి: శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు ఎం. ఎల్. సి. ప్రస్తుతం సభ్యుడు పాత కాంగ్రెస్‌కు చెందిన శ్రీ డి. ఎస్. రాజు.

7. నరసాపురం: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీ ఎం. టి. రాజును ఇక్కడ అభ్యర్థిగా నియమించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సభ్యుడు శ్రీ డి. బలరామరాజు (పాత కాంగ్రెస్).

8. ఏలూరు: శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ (ప్రస్తుత సభ్యుడు).

9. గుడివాడ: శ్రీ మాగంటి అంకినీడు (ప్రస్తుతం సభ్యుడు).

10. మచిలీపట్టణం: శ్రీ మేడూరు నాగేశ్వరరావు (గుంటూరు జిల్లా పరిషత్తు అధ్యక్షుడు).

ఇప్పుడున్న సభ్యుడు కూడా కొత్తకాంగ్రెస్. ఆయన పోటీ చేయని పక్షంలో శ్రీ మేడూరి నాగేశ్వరరావును అభ్యర్థిగా నియమించవచ్చు.

10. ఒంగోలు: ప్రస్తుత సభ్యుడు సినీ నటుడు శ్రీ కె. జగ్గయ్య (కొత్త కాంగ్రెస్) బహుశా పోటీ చేయకపోవచ్చు. ఆయనస్థానే రాష్ట్ర వాణిజ్యమంత్రి శ్రీ అంకినీడుప్రసాదరావు పోటీచేయవచ్చు.

11. నరసరావుపేట: శ్రీ మద్ది సుదర్శనం (ప్రస్తుత సభ్యుడు).

12. కావలి: శ్రీ పులి వెంకటరెడ్డి, ఎం. ఎల్. ఏ. ప్రస్తుత సభ్యుడు శ్రీ ఆర్. దశరథరామరెడ్డి (పాత కాంగ్రెస్).

13. తిరుపతి: షెడ్యూల్డ్ కులాల రిజర్వుడు. డాక్టర్ బాలకృష్ణ, (ప్రస్తుత సభ్యుడు శ్రీ సి. దాస్ (పాత కాంగ్రెస్).

14. చిత్తూరు: బహుశా శ్రీ పి. నరసింహారెడ్డి ఎం. ఎల్. సి. ని అభ్యర్థిగా నిలబెట్టవచ్చు. ప్రస్తుత సభ్యుడు శ్రీ ఎన్. పి. చెంగల్రాయ నాయుడు.

15. రాజంపేట: ప్రస్తుత సభ్యుడు, కేంద్రమంత్రి శ్రీ పి. పార్థసారథి పోటీ చేయడం సందేహంగా కనిపిస్తున్నది. బహుశా ఆయన స్థానే శ్రీ ఆదినారాయణరెడ్డిని నిలబెట్టవచ్చు.

16. కడప: ప్రస్తుత సభ్యుడు మితవాద కమ్యూనిస్టు శ్రీ వై. ఈశ్వరరెడ్డి. జాతీయ స్థాయిలో మితవాద కమ్యూనిస్టులతో ఎన్నికల పొత్తు లేనిచో శ్రీ పి. బసిరెడ్డికి కొత్తకాంగ్రెస్ టిక్కెట్టు లభించవచ్చు.

17. హిందూపూర్: ప్రస్తుతం సభ్యుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డి (పాతకాంగ్రెస్) తాను ఎన్నికలలో పోటీచేయడంలేదని తెలిపినందున, శ్రీ పి. బి. ఆయ్యప్పరెడ్డిని కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టవచ్చు.

తక్కిన నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను గురించి పరిశీలించనున్నట్లు కనిపిస్తున్నది.

బెంగుళూరు, జనవరి 4: ఐ. ఎన్. టి. యు. సి. మైసూర్ విభాగం అధ్యక్షుడు శ్రీ కె. బి. తిమ్మయ్య కొత్త కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల వారు చెప్పారు.

అధికార కాంగ్రెసును ఓడించడానికి ప్రజాస్వామ్య పక్షాలు ఏకం కావాలి

రాష్ట్ర స్వతంత్రపార్టీ విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ స్వతంత్రపార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యవర్గ సభ్యుల, పార్టీ శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల ఇతర కార్యకర్తల సంయుక్త సమావేశం నిన్న, నేడు ఇక్కడ రాష్ట్ర స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. లచ్చన్న (ఎం. ఎల్. ఏ.) అధ్యక్షతను జరిగింది. ఆచార్య ఎన్. జి. రంగా నేటి ఉదయం విజయవాడ వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దిగువ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.

శ్రీమతి ఇందిరాగాంధి మైనారిటీ ప్రభుత్వం విధించిన మధ్యంతర ఎన్నికలు పూజ్య రాజాజీ చెప్పినట్లుగా శ్రీమతి ఇందిరాగాంధి, ఆమె కమ్యూనిస్టు సిద్ధాంతాలు విసిరిన సవాలును ఎదుర్కొనడానికి ప్రసాదించిన మహావకాశం వంటివి. జాతీయ విధానాలను మలుపు తిరగడంలో ప్రజల అభిప్రాయాలను తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా శ్రీమతి ఇందిరాగాంధి తాను అధికారంలో కొనసాగడానికి ఈ మధ్యంతర ఎన్నికలను తెచ్చిపెట్టినట్టు స్వతంత్రపార్టీ భావిస్తున్నది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి ప్రజాస్వామ్య పక్షాలన్నీ చేతులు కలిపి సన్నద్ధులు కావలసిన సమయం ఆసన్నమయింది. ఈ సవాల్‌ను ఎదుర్కొనడంలో స్వతంత్రపార్టీ తన పాత్రను నిర్వహించగలదు. శ్రీమతి ఇందిరా గాంధి, ఆమె అనుచరులు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా నివారించడానికి గాను కొత్త కాంగ్రెస్‌ను, తదితర అనుకూల పక్షాలను ఓడించడానికి శక్తిగల అభ్యర్థులను నిలబెట్టవలసి యున్నది. శ్రీమతి ఇందిరా గాంధి నాయకత్వాన ఉన్న అధికార కాంగ్రెస్ చిన్న రైతులు, రైతు కూలీలు, కార్మికులు, పూరిళ్లవాసులకు సహితం ఆస్తిహక్కులు లేకుండా చేయడానికి యత్నిస్తున్నదని మేము ప్రజలను హెచ్చరిస్తున్నాము. కనుక స్వతంత్ర పార్టీ, తదితర అనుకూల పార్టీలు నిలబెట్టే అభ్యర్థులను బలపర్చవలసినదిగా కోరుతున్నాము.

మధ్యంతర ఎన్నికల ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణా వంటి జాతీయ సమస్య ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోవలసి యుండగా, ఈ లక్ష్యసాధనకు ఉన్న గొప్ప అవకాశాన్ని వదులుకుని తెలంగాణా ప్రజాసమితి నాయకులు ఇందిరాగాంధి ఆపద్ధర్మ ప్రభుత్వంతో అనుచితమైన సంప్రతింపులు జరపడం శోచనీయమైన విషయమని సమావేశం పేర్కొన్నది. నేటి తాజా పరిస్థితి దృష్ట్యా రానున్న ఎన్నికలలో తెలంగాణాలోని స్వతంత్రపార్టీ శాఖలు తమ పాత్రను సముచితంగా నిర్వహించాలని కోరడమైనది.

నిరుపేదలకోసం కృషి చేస్తున్నామని గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి తీరని అపచారం చేసింది. వెనుకబడిన తరగతుల కమిషన్‌కు సంబంధించిన నివేదికను 1955 లో బుట్టదాఖలు చేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల జాబితాను 1957 ఎన్నికల తరువాత రద్దు చేశారు. 1962 ఎన్నికల తర్వాత వెనుకబడిన తరగతులకు చెందిన బీద విద్యార్థులకు యిస్తున్న ఉపకార వేతనాలను లేకుండా చేసి వెనుకబడినతనంతో పాటు విద్యార్థుల ప్రతిభను కూడా పరిగణించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశమిచ్చింది. వెనుకబడిన తరగతులకు సదుపాయాల విషయమై 1955 లో అప్పటి రాష్ట్రపతి యిచ్చిన హామీని ఎంత మాత్రం కేంద్ర ప్రభుత్వం నిలబెట్టలేకపోయింది. కనుక అధికార కాంగ్రెస్‌ను, ఇతర శక్తులను ఓడించడానికి సిద్ధమైన ప్రజాస్వామ్య పక్షాలకు వెనుకబడిన తరగతుల వారిని చేయూత నివ్వవలసినదిగా కోరడమైనది.

'తెలంగాణా విద్యార్థి మండలి' ఏర్పాటు

హైదరాబాద్, జనవరి 4: ఉస్మానియా ఆర్ట్స్, కామర్స్ కళాశాలకు చెందిన శ్రీ జి. బి. సూరదాస్‌రెడ్డి కన్వీనరుగా నిన్న సాయంత్రం కాచిగూడలో "తెలంగాణా విద్యార్థుల మండలి" ఏర్పడింది. శ్రీ వి. సత్యనారాయణతో సహా 11 మంది సభ్యులతో ఒక అడ్‌హాక్ కమిటీని నియమించారు.

"పాతకాంగ్రెసు, జనసంఘం, స్వతంత్రపార్టీల పొత్తు సాధ్యమే"

శ్రీ మురార్జీ దేశాయ్ ప్రకటన

అహ్మదాబాద్, జనవరి 4: ఎన్నికల తరువాత కేంద్రంలో తాము మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పక్షంలో, విదేశాంగ విధానంపై పాత కాంగ్రెసుకు, ఎన్నికల ఫ్రంట్‌లోనితక్కిన భాగస్వామ్య పార్టీల సకు మధ్య వున్నఅభిప్రాయ భేదాలు, మిశ్రమ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడానికి ఏ విధంగాను అడ్డురాబోదని శ్రీ మురార్జీ దేశాయ్ నేడిక్కడ స్పష్టం చేశారు.

నేడు బొంబాయి వెళ్లబోయేముందు అహ్మదాబాద్‌విమానాశ్రయం వద్ద శ్రీమురార్జీదేశాయ్ పత్రికలవారితో మాట్లాడుతూ, స్వతంత్రపార్టీ అభిలషించే ఇండియా, పాకిస్తాన్‌ల సమాఖ్య ప్రతిపాదనను తమ పార్టీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన విషయమై రెండుదేశాలలోనూ తీవ్రంగా సందేహాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా, సమాఖ్య ప్రతిపాదనను అవసరమైన బలం చేకూరదన్న అభిప్రాయాన్ని శ్రీ మురార్జీ వ్యక్తంచేశారు.

ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరగాలని జనసంఘం కోరుతున్నట్లు తాను విశ్వసించబదాలనని కూడా ఆయన చెప్పారు.

సంయుక్త సోషలిస్టుపార్టీకి, పాత కాంగ్రెస్‌కు చెందిన ఇతర మిత్ర పార్టీలకు మధ్య సిద్ధాంతాలలోను, కార్యక్రమాలలోను పొంతన లేదన్న విషయాన్ని పత్రికలవారు శ్రీ మురార్జీ దృష్టికి తేగా, అన్ని పార్టీల ముఖ్య లక్ష్యం శ్రీమతి ఇందిరాగాంధిని అధికారం నుంచి వైదొలగించడమేనని ఆయన సమాధాన మిచ్చారు. ఇంకా స్వల్పవిషయాలలో విభేదాలుంటే, వాటిని పరస్పరం చర్చలద్వారాపరిష్కరించుకోవడం జరగగలదని అన్నారు.

తమ ఏకైక శత్రువును ఎదుర్కొనే నిమిత్తం విభిన్నమైన పార్టీలు సమైక్యమైనప్పుడు, దేశ ప్రయోజనాల దృష్ట్యా అది వ్యక్తిగత అభిప్రాయాలకు, తీవ్రవాదాన్ని విడనాడాలని శ్రీ మురార్జీ చెప్పారు.

జనసంఘం, స్వతంత్రపార్టీ, పాతకాంగ్రెసుల మధ్య "సమగ్రమైన ఎన్నికల పొత్తు" ఏర్పడడం సాధ్యమేనని, ఎన్నికల ఫ్రంట్‌లో ఈ మూడు పార్టీలతోపాటు, ఎస్. ఎస్. పి., బి. కె. డి. లు కూడా చేరగలవని శ్రీ దేశాయ్ ఉద్ఘాటించారు.

కొత్త కాంగ్రెసును అధికారం నుంచిదించే నిమిత్తం సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీల ఫ్రంట్‌లో చేరితే తాను హర్షించగలనని శ్రీ మురారీ పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాలలో ప్రధాని ఎన్నికల ప్రచారం

జనవరి 18, 19, 20 తేదీలలో ప్రారంభం

కోయంబత్తూరు, జనవరి 4: ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి జనవరి 18 న కేరళ, తమిళనాడులలో అధికార కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

పార్టీ వర్కింగ్‌కమిటీ సభ్యుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం నేడిక్కడ ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని జనవరి 18 న ఎర్నాకుళం, త్రివేండ్రం, మదురై, కోయంబత్తూరులలో బహిరంగ సభలలో ప్రసంగిస్తారని చెప్పారు.

ప్రధాని అర్ధరాత్రి కోయంబత్తూరులో వుండి 19 వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వెళతారు. ఏలూరు, విజయవాడలలో కూడా ప్రధాని పర్యటించి సాయంత్రానికి మద్రాసు చేరుకుంటారు.

శ్రీమతి గాంధి మర్నాడుదయం విశాఖపట్నం వెళ్లి ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు.

ప్రధాని ఎన్నికలకు ముందుగా కూడ దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించవచ్చునని శ్రీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

పార్టీ ఎన్నికల ప్రణాళిక జనవరి 6 న విడుదల అవుతుందని ఆయన చెప్పారు.

అధికార కాంగ్రెస్ పోటీచేసే పార్లమెంట్ సీట్ల గురించి డి. యం. కె. పార్టీతో సంప్రదించిన పిమ్మట ఐదురోజులలో నిర్ణయించబడుతుందని శ్రీ సుబ్రహ్మణ్యం చెప్పారు.

బొంబాయిలో ప్రచారం

బొంబాయి, జనవరి 4: బొంబాయి అధికార ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి జనవరి 17 న ప్రారంభిస్తారని పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ ఎ. యస్. నావ్‌జోషి నిన్న ఇక్కడ తెలిపారు.

30 సంవత్సరముల ఆస్తమా వ్యాధి
ఆరు మాసములలో పూర్తిగా బాగైనది
డాక్టర్ శ్రీ గుంధే రఘురామ గుప్తగారికి
నర్సారావుపురము, ఒంగోలు జిల్లా.

ఆర్యా,నమస్కారములు. నేను30సంవత్సరములుగా ఆస్త్మావ్యాధిచేనరకయాతనలను అనుభవించుచుంటిని. ఆయాసము, పిల్లికూతలు, దగ్గు,అజీర్ణము,మలబద్ధకములతో వూపిరి ఆడకుండెడిది. ఈబాధ నాకు విరామములేకుండా సంవత్సరం పొడుగునా ఉండేది. ఎంతో పైకము వెచ్చించి, ఎన్నిమందులు సేవించినను కొన్నిగంటలు మాత్రమే బాధలు కొద్దిగా తగ్గేవి. మీరిచ్చిన మందు ఆరుమాసములు సేవించితిని. ఒకసంవత్సరముసుండి నాకు ఎలాంటి బాధలు లేవు. వ్యాధి పూర్తిగానెమ్మదించినది. మీ వైద్య ప్రతిభకు జోహారులు అర్పించుచున్నాను.

ఇట్లు,
(సం) కొడవళ్ళ వెంకయ్య,
ఉపాధ్యాయుడు.

వెలివెన్ను,
తణుకు తాలూకా,
ప. గోదావరి జిల్లా,
27—3—1970.

SUVARNA



గ్రోమోర్ ఎరువుల వాడకం ద్వారా, మీ భూముల సారం పెంచాలని, మీకు సిరిసంపదలు చేకూర్చాలని వచ్చాను !

చేనుకు చేవ, రైతుకు రొఖ్ఖం— గ్రోమోర్



పేరుగన్న గ్రోమోర్ ఎరువులను తయారుచేసే కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారి అభ్యర్థిని నేను. నేను రైతునే అవటం వల్ల, మనలాంటి రైతులందరూ బాగుండాలనే నా కోరిక! మీరువేసే పైరు ఏదైనా—వరి, చెరకు, మిర్చి, లేక ఏ పైరైనా సరే— అన్ని రకాల పైర్లకు మా గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులు అనువైనవి.

మర్చిపోకండి సుమీ! గ్రోమోర్ ఎరువుల వాడకం, నాతో పరిచయం, ఎల్లప్పుడూ మీ మంచికే.

కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లి.

ఈమె జానకి
ఇద్దరు పిల్లల తల్లి
ఎప్పుడూ ఏదో పని చేస్తూనే
వుంటుంది.

"అదే, అసలైనదే నాకు కావాలి."

జానకికి ఇంటి పని ఎక్కువ అయినప్పటికీ, శక్తి ఉత్సాహముల వుండే అన్ని పనులకు అగ గంమని ఆమె అభిప్రాయము.

ఉత్సాహంగే శక్తి ఉత్సాహముం కోసం ఆమె రోజూ "హార్లిక్స్" త్రాగుతుంది—

అత్యుత్తమమైన,సాటిలేని "హార్లిక్స్".

"హార్లిక్స్"లో గల పుష్కలమైన, పోషకవంతమగు పదార్థములు, ప్రోటీన్లు ఆమె రోజంతా ఓపికతో చురుకుగా వుండుటకు కావలసిన శక్తిని సమకూర్చుతాయి.

ఎందు వలనంటే "హార్లిక్స్"లో శుద్ధమైన, పూర్తి మీగడగల పాలు, ఉత్తమమైన గోధుమ మరియు ప్రకృతి సిద్ధమైన ఇతర పోషకవంతమైన పదార్థములు వున్నాయి.

డాక్టర్లు, 80 సంవత్సరముల నుండి "హార్లిక్స్"ను సిఫారసు చేస్తున్నారు.

మీరు, మీ కుటుంబములోని వారు ఉత్సాహముతో వుండండి—ప్రతిరోజు "హార్లిక్స్" త్రాగండి.

"హార్లిక్స్" ఉత్తమ పోషకత్వమును, అధిక శక్తిని ఇస్తుంది.



అదే,అసలైనదే 'హార్లిక్స్'

"హార్లిక్స్" అనే పేరు రిజిస్టర్ చేయబడిన ట్రేడ్ మార్కు.

HL-1837

సంగ్రహ ప్రకటనలు

నోటీసులు

శ్రీమాన్ అర్చకం పైడిపల్లి శ్రీనివాస నారాయణదీక్షితుల వారి నోటీసు ఏమనగా—

వరా యువాం గ్రామమ్మైన చిత్తూరు జిల్లా, చంద్రగిరి తాలూకా, పైడిపల్లి గ్రామములోని భూవర్గైరా అస్తులకు శిస్తు కైవ కైటులమ్మైన కోర్టు డిక్రీలు పొంది యున్నాము. దుష్ప్రవారములకులోన్నై, నా అనుమతిలేకుండా సదరు గ్రామంలోని స్థిరచర అస్తులకు జరిగిన ఎట్టి లావాదేవి వ్యవహారములు గాని చెల్లవు. వివరములకు తిరుపతి శ్రాయలసీమ పత్రిక చూడునది.

(సం) అర్చకం పైడిపల్లి శ్రీనివాస నారాయణదీక్షితులు, తిరుపతి

టెండరు నోటీసులు

శ్రీకాకుళం రోడ్డు నెం. 9 పైన నరసన్నపేట పంచాయతీ సమితి అనుమాయిషిలో వున్న శ్రీకాకుళం ఓపెన్ ఫర్నిచర్ కొనే నిమిత్తం అర్జెంటు వరలు మంచి 20.1.71 తేది సాయంత్రం 5 గంటల వరకు సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానింపబడు చున్నాయి.

టెండర్లు అదేరోజున బి. డి. ఓ.పి. ఎస్. నరసన్నపేట గాని ఆయన అధికారం పొందిన ఏ ఉద్యోగిచే నైనాగాని తెరువబడును.

టెండరు షెడ్యూల్సు, ఆన్ని వివరములు నరసన్నపేట పంచాయతీ సమితి ఆఫీసునుంచి ఆఫీసు పనిచేసే ఏ రోజులోనైనా ఆఫీసు వేళలలో రు 3—00 చెల్లించి పొంద వచ్చును.

పన్నులు మొత్తం ఖరీదు సుమారు రు. 5000—00 వుంటుంది. టెండరు దారులు ఎర్నెస్టు మనీ ధరావతు క్రింద రు. 150—00 చెల్లించ వలెను.

బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసర్
పి. ఎస్. నరసన్నపేట

అమదాలవలస గ్రామ పంచాయతీ
తేది. 12.12.70

అమదాలవలస గ్రామ పంచాయతీ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం తాలూకా అమదాలవలస గ్రామ పంచాయతీనకు 100 క్యరత్‌లకు షీటు పైకప్పు గల బడ్డీలు చేయుటకు ఈ దిగువ వివరించిన ప్రథమ ధరావత్తులు చెల్లించి జతపర్చబడిన రశీదుతో సీలు వేసిన టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు ఈ దిగువ సంతకం చేసిన విధునామాదారునకు తే. 17.1.71 ము. 4 గంటల లోగా చేరుటన్లు కోరబడుచున్నవి. మిగతా వివరములకు ఆఫీసు పనివేయు కాలములో వచ్చి తెలుసుకోవచ్చును.

క్యరబడ్డీలు జింకు షీటు పైకప్పుతో నహా కొలత సా—వె 7'—0"×6'—0"

ఒక్కొక్క బడ్డీ ఎస్టిమేటు రు 770 —
చెల్లించవలసిన ప్రథమధరావతు: రు 3850

శెట్ చంద్రశేఖరరావు,
కార్యనిర్వాహకాధికారి
గ్రామ పంచాయతీ, అమదాలవలస.

చిట్ టెండరు నోటీసు

ఆదిలాబాద్ జిల్లాలో మున్న ఈ క్రింది పని చేయుటకు గాను సీలు వేయబడిన టెండర్లు రూరల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు గారిచే 6 2 71 తారీకు సా.గం. 3లకు తీసుకొనబడి అదే రోజున సా. గం 3.30 లకు తెరువబడును. టెండరర్లు లేక వారి అధికార ప్రతినిధులు హాజరగుటకు అనుమతింపబడుదురు.

టెండరు పత్రములు కొరకు దరఖాస్తులు ఆఫీసు పనిచేయు రోజులలోను వేళలయందును 1.2.71వ తారీకు వరకు తీసుకొనబడును టెండరు పత్రములు 3 2 71 మండి 5.2.71 వరకు ఇవ్వబడును

ప్రతి పనికి టెండరు పత్రముల కగు మొత్తము అమ్మకపు పన్నుతో సహా రు 20 60 లకు ఎకౌంటు హెడ్డు "యు' రెమిటెన్సస్ కాష్ రెమిటెన్సస్ 3అదర్ రెమిటెన్సస్‌కు ఆర్ అండ్ బి డివిజను నిర్మల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగారి పేర, ప్రభుత్వమువారి ఏ కోశాగారములోనైనను, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లోను లేదా తదనుబంధ శాఖలలోను జమచేసే చలానును టెండరు పత్రముల కొరకు ఇచ్చు దరఖాస్తుతో జతపర్చవలెను. ఈ విధముగా చెల్లించిన సొమ్ము ఎట్టి పరిస్థితులలోను వాపసు ఇవ్వబడదు.

ప్రతి పనికి మిగత వివరములు—ధరావతు, పని పూర్తి చేయవలసిన కాలము వగైరా సూపరింటెండింగ్ ఇంజనీరువారి కార్యాలయము నుండి గాని, ఆ పనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి కార్యాలయము నుండి గాని పొందవచ్చును.

"నేషనల్ హైవే నంబరు 7 హైద్రాబాద్—నాగపూర్ సెక్షన్—మైలు 156/0 నుండి మైలు 167/0 వరకు వెడల్పు చేయుచూ బలపరచుట".

యన్. హనుమంతరావు,
ఐ/సి సూపరింటెండింగ్ ఇంజనీరు
హైద్రాబాద్ రూరల్‌సర్కిల్,
రహదార్లు మరియు భవనములు,
హైద్రాబాద్.

షరా:—

హాట్ మిక్సు ప్లాంటు, బిటుమిన్ బాయిలర్లు, మెకానికల్ పేవర్లు, టిప్పర్లు, తదను బంధ యంత్రాంగము స్వాధీనములో మున్న గుత్తెదార్లు మాత్రమే టెండర్లు ఇచ్చుటకు అర్హులు.

విశాఖపట్నం పోర్టు ట్రస్టు
టెండరు నోటీసు

"వశ్చిమకొనను ఆయిల్ రిఫైనరి వార్ఫ్ పోప్ (ప్రొటెక్షన్" పనికి అనుభవంకల కంట్రాక్టరులనుంచి నిర్ణిత ఫారాలలో సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానించ బడుతున్నవి. ఈ పనికి అంచనా వేయబడిన ఖరీదు మొత్తం రు 2,24,100— టెండర్లు చీఫ్ ఇంజనీర్, విశాఖపట్నం, పోర్టు ట్రస్టువే 29. 1. 71 తేది మధ్యాహ్నం 3 గంటలవరకు స్వీకరించబడును. టెండర్లు అదేరోజున హాజరైన టెండరు దారుల సమక్షంలో మధ్యాహ్నం 3. 05 గంటలకు పిమ్మట టెండరు కమిటీచే తెరువబడును.

2. టెండరు ఫారములు, స్పెసిఫికేషన్లు పొందుటకు ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అక్కౌంటెంట్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు (రెవెన్యూ ఎర్నింగ్ సెక్షన్)కు ఆఫీసు పనిచేసే ఏరోజులలోనైనా టెండరు ఫారముల కెట్టు 1కి రు 15—(పదిహేను రూపాయలు), నంతున లెక్కించి చెల్లించి పొంద వలెను. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్‌చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్‌నుంచి తీసుకున్నలెక్కను రశీదును జతపరచి టెండరు ఫారాలకై దరఖాస్తును చీఫ్ ఇంజనీర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు పంపవలెను. దరఖాస్తులో స్పష్టంగా1. ఏపనికోసం యూపాయ్మ డిపాజిట్ చెయ్యబడినది, 2. టెండరు పంపదలచిన కంట్రాక్టరు పేరు 3. అతని చిరునామా, టెండరు ఫారాల ఖరీదును మనియార్డరు ద్వారా పంపే పక్షంలో మనియార్డరు కూపనులో ఏపనికోసం టెండరు ఫారాలు కావలసినదీ స్పష్టంగా వ్రాయకపోతే, టెండరుఫారాలు జారీకాకపోవచ్చు దీనికి పోర్టుట్రస్టు బాధ్యత వహించదు.

4. టెండర్లు పంపదలచినవారు ఈ — 2,24,000— రూపాయల ఖర్చుకుతగ్గని యటువంటి పనిని గత మూడేళ్లలోను చేసివుంటే దానిపైనం విధ్యత సహితంగా తెలియ జేయాలి. ఈ సమాచారాలు టెండరు ఫారం కోరే దరఖాస్తులో కూడా తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే టెండరు ఫారాలు జారీ చెయ్యబడవు. పంపిన మొత్తం వాపసు ఇవ్వబడదు

5. పై వివరాలు ఎలావున్నా ఏ పార్టీకైనా ఏ కారణమూ తెలుపకనే టెండరు ఫారాలు పంపకుండా వుండే అధికారం చీఫ్ ఇంజనీర్‌కు కలదు.

జి. ఎస్. రామయ్య,
చీఫ్ ఇంజనీర్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
రహదార్లు మరియు భవనముల శాఖ
చిట్ టెండరు నోటీసు
నెం. 9/70

సీలువేసిన టెండర్లు ఆంధ్ర కంట్రాక్టు వర్ణుల రిజిస్టరు కాబడిన సీపీ క్లాసు 2వ క్లాసు, 3 వ క్లాసు, సివిల్ కంట్రాక్టర్ల వద్దనుండి ఈ దిగువ కనబరచిన పనులకు గాను, రహదార్లు మరియు భవనముల సూపరింటెండింగు ఇంజనీరు కడపవారిచే కడపలో యున్న వారి ఆఫీసులో 5—2—71 తేది సాయంత్రము 3—00 గంటలవరకు తీసికొనబడును.

వరుస నెం. పనిపేరు.

1. కర్నూలులో కొనిష్టేబులు క్వార్టర్సు (50 క్వార్టర్సు) కట్టుట.

ధరావత్తు	13650—
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఖాతాకుకట్టవలె	పి.డబ్ల్యు.డి. కర్నూల్
టెండరుఫారము ఖరీదు వ్యా పన్ను	51—50
కాంట్రాక్టుకాలము	12 నెలలు

వివరము

టెండర్లు అదేరోజు సాయంత్రము 3 గం. 30 ని లకు రహదార్ల భవనముల సూపరింటెండింగు ఇంజనీరువారుగాని, వారిచే నియమితులైన వారిచేకాని, తెరువబడును

ధరావత్తు లేకగాని, ఆలస్యముగాగాని వచ్చిన టెండర్లు త్రోసివేయబడును. ధరావత్తు హైదరాబాదు స్టేట్‌బ్యాంకులోగాని, ఇండియా స్టేటుబ్యాంకులోగాని ఇందుకు సంబంధించిన రహదార్ల భవనముల ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఖాతాకు రివెన్యూ రిక్క క్రిందకట్టి చలానా జత పరచవలెను. ధరావత్తు నేషనల్ సేవింగ్సు సర్టిఫికెట్లు రూపములోగాని, డిపాజిట్లు రూపములోగాని, తక్కువమొత్తము డిపాజిట్లుగాని టెండర్లతో జతపరచిన త్రోసివేయబడును.

టెండరర్లు వారిరేట్లు అంకెలలోను అక్షరములలోను వ్రాయవలెను. ప్రతి ఐటము మొత్తము కనబరచవలెను.

ఆదాయపుపన్ను సర్టిఫికెట్టు టెండరుకు జతపరచవలెను.

టెండరు ఫారములు రహదార్ల భవనముల సూపరింటెండింగు ఇంజనీరు కడపవారి ఆఫీసులో 1—2—71వ తేదీనుండి 3—2—71 తేదీవరకు పనిచేయు కాలములో సదరు పని ఎదుట కనపరచిన ఫారముఖరీదు మొత్తము "యు" రెమిటెన్సు పి. డబ్ల్యు (ఆర్ అండ్ బి)రెమిటెన్స్, III అదర్‌రెమిటెన్స్‌హెడ్డుకు రోడ్లు భవనముల ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారి ఖాతాకు జమకట్టిన చలానా హాజరుపరచి టెండరుఫారము తీసుకొనవలెను. ఈ మొత్తము ఏసందర్భములోను వాపసు ఇవ్వబడదు. ఏకారణముచేతగాని, ఒక టెండరుకాని, లేక అన్ని టెండర్లుకాని త్రోసివేయుటకు రహదార్ల భవనముల సూపరింటెండింగు ఇంజనీరుగారు హక్కు కలిగి యుందురు.

టి. అచ్యుతరామయ్య,
సూపరింటెండింగు ఇంజనీరు,
రహదార్లు భవనములశాఖ,
కడప సర్కిల్ కడప.

ఇండియాతో శాంతియుతంగా వివాదాల పరిష్కారం
అవామీలీగ్ నాయకుడు ముజిబుర్ రహ్మాన్ ప్రకటన

ఢాకా, జనవరి 4 : ఇండియాతోసహా పాకిస్తాన్ పొరుగు దేశాలన్నింటితోను శాంతి యుతంగా, పరస్పర సహజీవనానికి తాము కృషిచేయగలమని అవామీలీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రహ్మాన్ వాగ్దానం చేశారు.

పాకిస్తాన్ ఎన్నికలలో అవామీలీగ్ ఘన విజయం సందర్భంగా నిన్న ఏర్పాటైన ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ షేక్ ముజిబుర్ రహ్మాన్ పైవిధంగా ప్రకటన కావించారు. "మా పొరుగు దేశాలతో శాంతియుతంగా వ్యవహరించాలని మేము అభిలషిస్తున్నాము,వ ప్రపంచ శాంతిని, పరస్పర సహజీవనాన్ని మేము కాంక్షిస్తున్నాము. ఇండియాతోగల కాశ్మీర్, ఫరక్కా, బెరాజ్ వంటి సమస్యలను మేము శాంతియుతంగా పరిష్కరించుకొన గలం" అని శ్రీ రహ్మాన్ ఉద్ఘాటించారు.

పదేళ్లలో భూమిశిస్తును రద్దుచేయాలని తాము సంకల్పించినట్లు శ్రీ ముజిబుర్ రహ్మాన్ ప్రకటించగానే, సభకు హాజరైన పది లక్షలమంది ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

"మా పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే ఎనిమిది ఎకరాల వరకు భూకమతాలపై శిస్తును రద్దుచేస్తాము. పదేళ్ల కాలంలో పాకిస్తాన్‌లో అసలు భూమిశిస్తును లేకుండా చేస్తాము" అని శ్రీ రహ్మాన్ ప్రకటించారు.

డిసెంబర్‌లో జరిగిన రెండు ఎన్నికలలో షేక్ ముజిబుర్ రహ్మాన్ పార్టీ అయిన అవామీలీగ్ జాతీయ అసెంబ్లీ, రాష్ట్ర అసెంబ్లీల స్థానాలలో 98 శాతం స్థానాలను కైవశం చేసుకొన్నది.

అవామీలీగ్‌ను అధికారంలోనికి రాకుండా చేసేపక్షంలో, "అంతిమ త్యాగాలకు" ప్రజలు సమాయత్తం కావాలని శ్రీ రహ్మాన్ ఉద్బోధించారు.

ఆయుధాల పోటీకై ప్రస్తుతం ఖర్చు చేస్తున్న ధనంలో పదవవంతును ప్రపంచంలో అన్నార్తులైన ప్రజలను పోషించడానికి వినియోగించవచ్చునని ప్రపంచంలోని సంపన్న దేశాలకు షేక్ ముజిబుర్ రహ్మాన్ విజ్ఞప్తి చేశారు.

జాతీయ, రాష్ట్ర అసెంబ్లీలకు కొత్తగా ఎన్నికైన 418 మంది అవామీలీగ్ సభ్యులచే శ్రీ ముజిబుర్ రహ్మాన్ తరువాత లక్షమంది ప్రజల సమక్షంలో అనధికారికంగా "ప్రమాణ స్వీకారం" చేయించారు. ఈ సమయంలో సభికులు "జై బంగ్లా" అంటూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.

"పాకిస్తాన్‌లో మన బెంగాలీలు మెజారిటీలో వున్నందున, ఆరు సూత్రాల కార్యక్రమం ప్రాతిపదికగా దేశ రాజ్యాంగాన్ని మనం రూపొందించగలం" అని శ్రీ ముజిబుర్ రహ్మాన్ ప్రకటించారు

"ఆరు సూత్రాల కార్యక్రమం క్రింద విదేశ వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు నహా తక్కిన అన్ని అధికారాలు రాష్ట్ర అసెంబ్లీకే వుంటాయి."

మరణము

సంగాభాగ్యవతిరాల్యైన నాతల్లి శ్రీ అరాబు శాంతమ్మగారు ఆశ్వయుజబుధము ... కోశనముద్రమున ముంచి 26—12—70 శనివారము మధ్యాహ్నం 1 గం కు స్వర్గస్థురాలైనారని తెలుపుటకు చింతించుచున్నాను పెద్దకర్మ 7—1—71 వ తేదీన జరుపబడును.

అరాబు నంజుండప్ప, కుమారుడు, కుటుమళ్ళ, మునుమరాండ్లు,
కమలానగరం, క్రొత్తపూరు,అనంతపురంజిల్లా.



సంగ్రహ ప్రకటనలు

జ్యోతిష్యము

మంచి భవిష్యత్తు కొరకు శ్రీ సూర్యోపాసకుల ఆస్ట్రోలాజికల్ ప్రొఫెసర్ ఎన్.వి. రావు, బృందావనవిలాస్, రూ. నెం.3,కాంగ్రెస్ ఆఫీసు రోడ్డు,విజయవాడ—2 గార్ని సంప్రదించండి.

సవరణ

చిత్తూరు మునిసిపాలిటీ

25 డిసెంబరు 'ఆంధ్రప్రభ'లో ప్రకటించబడిన చిత్తూరు మునిసిపాలిటీ ఏ.సి. షీట్లు, ఎ.సి. రిడ్జిలు వస్తుయి కోరబడిన టెండరు ప్రకటనలో, మొదటి ఐటమ్‌లోని కావలసిన పరిమితి క్రింద ఏ.సి. షీట్లు 360చ.అ. బదులు 3600 చ.అ. అని, ఏ.సి. రిడ్జెస్ 24 ఆర్.ఎఫ్.టి. జతలలో బదులు 240 ఆర్.ఎఫ్.టి. జతలని చదువు కోవాలని కోరుతున్నాము.

ఢిల్లీ చర్చలలో మసానీ వైఖరికి రాజాజీ సమర్థన

మద్రాసు, జనవరి 4 శ్రీమతి ఇందిరా గాంధి విధానాలను వ్యతిరేకించే ఇతర ప్రజాస్వామ్య పార్టీల ఒప్పందంపై స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ యం ఆర్ మసాని విన్న సంతకం చేయకపోవడం 'సహజ'మని స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ రాజగోపాలాచారి నేడిక్కడ అన్నారు.

విన్న ప్రతిపక్ష కాంగ్రెస్, యస్ యస్ పి., జనసంఘ్, స్వతంత్ర పార్టీ చర్చలనుంచి శ్రీ మసానీ ఉపసంహరించుకున్నారన్న వార్తపై వ్యాఖ్యానిస్తూ "ఈ విషయం జనవరి 12, 13 తేదీలలో మద్రాసులో జరగనున్న స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తేలికగా పరిష్కారం కాగలదు"అన్నారు.

శ్రీమతి గాంధిని, ఆమె మిత్ర పక్షాలను వ్యతిరేకించే కృషి సక్రమంగా సాగుతుందనే ఆశాభావాన్ని రాజాజీ వ్యక్తం చేశారు.

...

పారిస్, (ఫ్రాన్స్), జనవరి 4: దక్షిణ ... లో ఆరు అంతస్తుల భవనంలో నేడు పెద్ద ప్రేలుడు సంభవించి 5 గురు మరణించారు. అనేకమంది కనపడకుండా పోయారు.

షాల్మారీ ఆశ్రమ బాబా శారదానందే నేతాజీయట!

న్యూఢిల్లీ, జనవరి 4: 1945 లో తైపేవద్ద సంభవించిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెందలేదు. ఈ విషయాన్ని థాయ్‌లాండ్‌లోని ఇండియన్ ఇండిపెండెన్సులీగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉత్తమ్‌చంద్‌శర్మకు జపాన్ కర్నల్ 'ఒమరు' తెలిపారు.

నేతాజీ అదృశ్యంపైన దర్యాప్తు జరుపుతున్న జి. డి. ఖోస్లా కమిషన్ ఎదుట ఇచ్చిన సాక్ష్యంలో శ్రీ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.

నేడు శ్రీ శర్మను, అజాంఘర్ (యు. పి) ఇండల్ కాలేజీ హెడ్‌క్లర్క్ శ్రీ నాయ్యర్ ఉపాధ్యాయులను కమిషన్ నేడు ప్రశ్నించింది. శ్రీ ఎస్. ఎల్ జైనును నేడు క్రాస్ ఎగ్జామిన్ చేశారు

థాయ్‌లాండ్‌లో నేతాజీ అజ్ఞాతంలోకి వెళ్లేటట్లు చేసేబాధ్యత పైన నేను కున్న శ్రీ శర్మ వార్తాపత్రికలలో నేతాజీ మరణించినట్లు వార్తలు వెలువడినవని, నేతాజీ మృతదేహానికి ఇండియన్ ఇండిపెండెంటు లీగ్‌సభ్యులు అంత్యక్రియలు జరిపారని వార్తలు వెలువడ్డాయని అయితే ఆవార్తలను మేము సుతరాము నమ్మలేదని అన్నారు.

1945 ఆగస్టు 17 న రెండు జపాన్ బాంబర్లు రంగూన్ వద్దగల డోమ్ వాంగ్ విమానాశ్రయాలనుండి బయలు దేరినప్పుడు నేను, నాసహచరులు నేతాజీకి అక్కడ వీడ్కోలు ఇచ్చాంతని, వాటిలో ఒక విమానంలో నేతాజీ పయనించారని శ్రీ శర్మ చెప్పారు.

షాల్మారీ ఆశ్రమంలోని బాబా శారదానంద్‌ను కలుసుకొన్న పిమ్మట ఆయనే నేతాజీఅని, మరెవ్వరూ కారని తానుగట్టిగా విశ్వసిస్తున్నట్లు శ్రీ ఉపాధ్యాయ తమ సాక్ష్యంలో వివరించారు. 1965, ఆగస్టు 8 న బెల్గ్రాండ్వారా తనను రమ్మని ఆశ్రమం అధికారులు పిలిచినప్పుడు తాను ఆ ఆశ్రమానికి వెళ్లానని, లేఖల ద్వారా 3 సార్లు విజ్ఞప్తి చేసినపిమ్మట తనకు 'ఇంటర్‌వ్యూ' లభించిందని శ్రీ ఉపాధ్యాయ చెప్పారు.

షాల్మారీబాబా నల్లగా వున్నారా అని నేనావేసినను శ్రీ సురేష్‌చంద్రబోసుకు సలహాదారు అయిన శ్రీ ఎన్. డి. మజుందార్ అడిగారు. తాను ప్రత్యేకంగా దానిని గమనించలేదని, కాని గోధుమవర్ణంలో యున్నట్లు కొద్దిగా జ్ఞాపకంవుందని శ్రీ ఉపాధ్యాయ అన్నారు.

అస్తమయము

నాభార్య కొల్లా తులశమ్మ, వయస్సు 55. 25—12—70 న పరమపదించి నది పెదకర్మ 9—1—1971 న చీరాల తాలూకా పర్చూరు ఫిర్కా కొల్లావారి పాలెంలో వాస్తవ్యగృహమందు జరుగును.

కొల్లా వెంకటనారాయణ
(భర్త)

ఏజంట్లు కావలెను (ప్రతిచోటా)



మీఇంటిలోవుండే (పూర్తి సైములేదాపార్ట్ టైం)పనిచేస్తూ మీరాబడినివృద్ధిచేసుకోండి. మీరు ఇప్పుడు జపాన్ ఆర్ట్ చీరలు, టెర్లిన్, సూటింగ్‌లు, రెడీమేడ్ దుస్తులు, నైలాన్ మేజోళ్ళు, మైసూరు ఆర్డర్లు సేకరించడంద్వారా నెలకు రు 750/—గాని, మంచి కమీషన్ గాని సంపాదించవచ్చు. మీకు అనుభవం అవసరంలేదు. లేదా పెద్ద పెట్టుబడి అక్కరలేదు. మీకు అన్నీ మేము సహాయం చేస్తాను. అమూల్యమైన సహాయంకూడా చేస్తారు. బాగా ప్రయత్నించి సులభంగా ఫలితం పొందగలమార్గంలోనే ఈవ్యాపారం శీఘ్రంగా ప్రారంభించండి. మీ ఏజన్సీ రిజర్వుచేసుకొనడానికి నేడే తగుసమయము. ఇప్పుడే మా అడ్రసును నోట్‌చేసుకొని, ఉచిత శాంపిల్స్‌కు, వరతులకు వ్రాయండి.

Madras Agencies (APV), Roop Nagar, Delhi-7.

వాణిజ్య, రవాణా ఒప్పందంపై నేపాల్ ప్రభుత్వం మొండివైఖరి
ఆర్థిక ప్రయోజనాలకంటె రాజకీయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఢిల్లీ వర్గాల అభిప్రాయం

న్యూఢిల్లీ, జనవరి 4 : భారతదేశంతో వాణిజ్య, రవాణా ఒప్పందం విషయంలో నేపాల్ ఆర్థిక, వాణిజ్య, ప్రయోజనాలకంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధానం ఇస్తున్నదని న్యూఢిల్లీలో అధికార వర్గాలవారు భావిస్తున్నారు.

తమకు భారతదేశం నుండి రాధికాపూర్ ద్వారా పాకిస్తాన్‌కు రవాణా సదుపాయాలు కావాలని నేపాల్ అధికారులు పట్టుదల చూపుతున్నారు. ఉభయ దేశాలమధ్య వాణిజ్యం తగ్గిపోకుండా చూడడానికి తీసుకొనే చర్యలను గురించి నేపాల్ భారతదేశానికి వివరాలను తెలియజేయడం లేదు.

నూతన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనడానికై ఇటీవల జరిగిన చర్చలు విఫలం కావటానికి పైన పేర్కొన్న రెండు విషయాలు ముఖ్య కారణమని భారత అధికారులు చెపుతున్నారు.

నేపాల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ఇతర దేశాలతో వాణిజ్యాభివృద్ధికి, తోడ్పడడానికై అనేక సౌకర్యాలను కల్పించడానికి భారత ప్రభుత్వం తన సంసిద్ధతను వెల్లడించింది. అయినప్పటికీ, ప్రయోజన రహితమైన అతి చిన్న విషయాలపై నేపాల్ అధికారులు మొండి పట్టుదల చూపారు.

రాధికాపూర్ మీదుగా పాకిస్తాన్‌కు రవాణా సౌకర్యాలు కావాలని నేపాల్ కోరుతున్నది. కాని ఇందువలన నేపాల్‌కు లభించే ప్రయోజనాలు శూన్యం. భారతదేశానికి మాత్రం కొన్ని చిక్కు సమస్యలుఎదురవుతాయి. రాధికాపూర్‌మార్గాన్ని ఇన్ని సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే నేపాల్ ఉపయోగించింది. ఇంతకాలము ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోనని నేపాల్ ఇప్పుడు హటాత్తుగా రాధికాపూర్ మార్గం కొరకు పట్టుదల చూప డానికి కారణం తమకు అర్థం కావడంలేదని భారత అధికారులు అంటున్నారు.

కలకత్తా, హల్దియాలగుండా పాకిస్తాన్‌కు రవాణా సౌకర్యాలు కల్పించగలమని భారత ప్రభుత్వం నేపాలుకు తెలియజేసింది. ఈ రెండు ప్రదేశాలలో నేపాల్‌కు అవసరమైన గిడ్డంగులనుకూడా ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాని, నేపాల్ మాత్రం రాధికాపూర్ మార్గం కొరకు పట్టుదలచూపుతున్నది.

ఉభయదేశాలమధ్య వాణిజ్యంలోకూడానేపాల్ వైఖరి భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నది. వాణిజ్య రంగంలో నేపాల్ చర్యల ఎలా భారతదేశంలో ఉత్పత్తి అయిన సరుకులు అక్రమంగా నేపాల్‌కు రవాణా అయి, తిరిగి నేపాల్‌నుండి దిగుమతులుగా మన దేశానికి ఎక్కువ ధరలకు ఎగుమతి అవుతున్న విచిత్ర పరిస్థితి ఏర్పడుతున్నది. ఇదికాక, ఇతర దేశాల నుండి నేపాల్ దిగుమతి చేసుకున్న సరుకులు భారతదేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. కాని, ఈ అక్రమ రవాణాను నిరోధించడానికి నేపాల్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన లేదు.

నేపాల్ మొండి వైఖరి వలనే వాణిజ్య ఒప్పందంపై చర్చలు విఫలం అయినప్పటికీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కొనసాగిస్తూ భారత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించింది. నేపాల్ పట్ల భారత ప్రభుత్వం చూపుతున్న సుహృద్భావానికి ఇది తార్కాణం.

లోక్‌సభకు శ్రీ వి. సి. శుక్లా పోటీ

రాయపూర్, జనవరి 4: లోక్‌సభకు ఫిబ్రవరి చివరలో జరగనున్న మధ్యంతర ఎన్నికలలో మధ్యప్రదేశ్ మహాసముండ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని సారంగర్ మాజీ పాలకుడు శ్రీ రాజానరేశ్‌చంద్రసింగ్ పోటీ చేసినప్పటికీ తన నిర్ణయం మారదని కేంద్ర ఆర్థికశాఖ స్టేటుమంత్రి శ్రీ వి. సి. శుక్లా నేడు అన్నారు.

విశాఖలో రిక్షా డ్రైవర్ల ప్రదర్శన

విశాఖపట్నం, జనవరి 4: విశాఖపట్నంలో 200 మంది రిక్షాడ్రైవర్లు తీరవారికి బ్యాంకుల ఋణాలు కోరుతూ నినాదాలుచేస్తూ నేడు ప్రదర్శనలు జరిపారు. పట్టణ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ కె. గురుమూర్తి పూరేగింపు, ప్రదర్శనలకు నాయకత్వం వహించారు.



ఏ రకం

నాటక సామగ్రి అయినా సరే

మా పూర్తి ఆర్డరుతో మాకు వ్రాయండి. నాటకాలకు కావలసిన అన్నిరకాల వస్తుసామగ్రి—జరీ పనిచేసిన కిరీటం, పటకాలు, హార్(హస్తబంధం) కంఠ (మణి) బంధ, చస్త్ (చెస్ట్) బంధ, బంగారు గిల్టు ముగట్ (కిరీటం) స్త్రీల కిరీటాలు. డైమండ్ వర్కు చేసిన పటకాలు, బాజీ, ఇంకా అనేక ఇతర రకరకాల అలంకారాలు. మా పద్ద స్టాకులో చేరినా మ్సి ఇంగ్లీషులోని 1971 సం.రపు మా కొత్త ధరల పట్టికకు వ్రాయండి.

Dharamshi Mulji Dresswalla

132-C Bhagatwadi, Opp. Kabutarkhana. Bhuleshwar, BOMBAY-2.

ఏజంట్లు కావలెను

మా చే తయారు చేయుబడు

1 మాంగోపిటా (మాంగో బీవరేజి)
2 మిక్సీకోలా (మిక్సెడ్ ఫ్రూట్ బీవరేజి)
3 గ్రేపొక్షైన్ (గ్రేపు బీవరేజి)

మొదలగు ఫ్రూట్ బీవరేజులు అమ్ముటకు కోస్తా ఆంధ్ర ప్రాంతములో అన్ని పట్టణములతో ఏజంట్లు కావలెను తగినంత డబ్బు పెట్టుబడితో వ్యాపారము చేయ గోరు ఉత్సాహవంతులు వెంటనే వ్రాయండి.

భారత్ కానింగ్ ఇండస్ట్రీస్,

ఇండస్ట్రియల్ ఎస్టేట్సు, సామర్లకోట

సమాజంలో సముచితస్థానంకోసం హరిజనులు కృషిచేయాలి

తెనాలి సమ్మేళనంలో యు. పి. మాజీమంత్రి శ్రీ మాన్ సింగ్‌వర్మ ఉద్బోధ

తెనాలి, జనవరి 4 : తెనాలి జిల్లా హరిజన సమ్మేళనం తాలూకా జూనియర్ కళాశాలలో ప్రముఖ హరిజన నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ మాన్సింగ్ వర్మ ప్రారంభించారు. ఆయన తన ప్రసంగంలో హరిజనులు ఎవ్వరూ, రాష్ట్రపతిగా కాని, గవర్నర్లుగా కాని, రాయబారులుగా కాని 23 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు కాలేక పోయారని శ్రీమతి ఇందిరా గాంధీని, ఆమె నాయకత్వం వహిస్తున్న అధికార కాంగ్రెసును ప్రశ్నించారు.

శ్రీమతి ఇందిరా గాంధీ, అధికార కాంగ్రెసులో హరిజనులు, ముస్లింలను భారతీయ సమాజానికి విడిగా వుంచుతూ వారి వోట్లను సంపాదించడానికి రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు.

హరిజనుల వంక్షేమాన్ని గూర్చి ఎంతో చెప్పుకున్న దేశంలో అనేక ప్రాంతాలలో ఇంకా అస్పృశ్యత వున్నదని ఆయన అన్నారు.

హరిజనులు సాంఘిక, ఆర్థిక, విద్యాభివృద్ధికై కృషి చేయాలని శ్రీ వర్మ ఉద్బోధించారు. అప్పుడే వారు సమాజంలో సముచిత స్థానాన్ని సంపాదించుకోగలరని అన్నారు.

శ్రీ కె. నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. శ్రీ డి. ఆంజనేయులు ప్రార్థన చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు శ్రీ పి. రంగనాథం చెట్టి స్వాగతం చెప్పారు.

రాష్ట్ర జనసంఘం హరిజన, గిరిజన సమాఖ్య కన్వీనరు శ్రీ టి. రామాచార్యులు సమాఖ్య ఆశయాలు వివరించారు.

శాసనమండలి సభ్యులు శ్రీ జాపూటి యజ్ఞనారాయణ ప్రధాని విధానాలను విమర్శించారు.

డాక్టర్ ఎస్. వి. ఎస్. శర్మ, శ్రీ కొల్లిమర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ తాళ్ళూరి పార్థసారధి దాస్, ప్రభృతులు ప్రసంగించారు.

విక్రయ ప్రాతినిధ్యం వహించే ఉద్దేశం ఉందా?

జ్యోతి పంపులు ఎలెక్ట్రిక్ మోటర్లు మరియు స్టార్టర్లకు



తాలూకా కేంద్రాలలో పెద్ద పట్టణాలలో నగరాలలో హైడ్రాలిక్ మరియు ఎలెక్ట్రిక్ పరికరాలకు డీలర్లుగా ఉన్న వ్యాపార సంస్థలకు ఇది మంచి అవకాశం మీరు కూడా అట్టి వ్యాపార సంస్థ ఒకటి ఉండి భారతదేశం మొత్తంలో పేరు పొందిన జ్యోతి పంపులు, ఎలెక్ట్రిక్ మోటర్లు మరియు స్టార్టర్లకు డీలర్లుగా గాని అథరైజ్డ్ స్టాకిస్టులుగా గాని ప్రాతినిధ్యం కావాలంటే వీరిని సంప్రదించండి.

జ్యోతి లిమిటెడ్

6-3-రాష్ట్రపతి రోడ్ కింగ్స్‌వే సికందరాబాదు-3 (ఆంధ్ర) ఫోను 74605

everest/1099/JY TEL

రాజమండ్రి ప్రభుత్వ కళాశాల పూర్వవిద్యార్థుల సమావేశం

పోస్టు గ్రాడ్యుయేట్ సెంటర్‌కై విజ్ఞప్తి

రాజమండ్రి, జనవరి 4: స్థానిక ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థులు నిన్న సాయంత్రం ప్రిన్సిపాల్ మేజర్ సదియుల్లా అధ్యక్షతన సమావేశమై, వచ్చే విద్యాసంవత్సరం నుండి శతవార్షికోత్సవం జరుపుకొన్న రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్సు కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్‌ను నెలకొల్పవలసినదిగా ప్రభుత్వాన్ని, విశ్వవిద్యాలయాన్ని కోరారు.

సర్వశ్రీ మద్దూరి శివరామకృష్ణయ్య, తోలేటి కనకరాజు, పందిరి సీతయ్య, సూరం పూడి భాస్కరరావు, వి. వెంకటరామయ్య, ఎత్తుపుగురు రజారావు, శ్రీకాకొళపు సత్యానందం ప్రభృతులు ప్రసంగించారు.

వచ్చే ఫిబ్రవరి నెలలో పూర్వవిద్యార్థి సంఘ వార్షికోత్సవం జరపటానికి ఒక సంఘాన్ని ఎన్నుకున్నారు.

గుడివాడ కాలేజీ విద్యార్థుల సమ్మె

గుడివాడ, జనవరి 4: గుడివాడ ఎ.ఎన్.ఆర్. కళాశాల విద్యార్థులు 2న కూడా తమ సమ్మెను కొనసాగించారు. డిశంబరు 21వ తేదీ ప్రారంభము కావలసి ఉన్న అర్ధ సంవత్సర పరీక్షలు ఉపమ్మె కారణంగా జనవరి 2వ తేదీవరకు వాయిదావేశారు. కాని 2న కూడా విద్యార్థులు తమ కోర్కెలు పరిష్కరించాలని కోరుతూ తమ సమ్మె కొనసాగించారు. పరీక్షలకు ఎవ్వరూ హాజరుకాలేదు

వినార్ సమర్పిస్తున్నది: ఆకర్షణీయమైన వివిధ రకాలలో సూటింగులు - షర్టింగులు



నవనాగరికమైన, విశిష్టమైన రంగులు, కన్నుల పండువైన డిజైనులు

Estiel

ఎస్టీల్

100% టెరిన్ సూటింగులు

ఆకట్టుకునే నూతనమైన రంగులు, ఛాయలు, డిజైనులు. ఎస్టీల్‌లో ఎక్కువ శాతం 'టెరీన్' వుంది. అది అందంగా, మీకు నచ్చేటట్లు వుంటుంది. మీ రూపానికి కొత్త శోభ నిస్తుంది. దుస్తుల ఆకారం ఎక్కువకాలం నిలిచివుంటుంది. 'ఎస్టీల్' డ్రిప్‌డ్రై. కొద్దిగా ఇస్త్రీ చేస్తే చాలును. ముడతలు నలగవు. చాల కాలం మన్నుతుంది

VINALIN

వినాలిన్

విట్టెడ్ షర్టింగులు

వినాలిన్ బట్టలు, కొత్త కొత్త డిజైనులలో వాణ్యమైన రకాలలో ఎప్పటికీ నిలిచే రంగులలో, లేత ఛాయలలో, చారలు-గీతలు, గళ్లలో వస్తున్నాయి ప్రత్యేకమైన 'పెర్మా ప్రెస్' ఫినిష్ వలన వినాలిన్ బట్టలు హుందాగా, నిండుగా వుంటాయి స్పర్శకు నునుపైనవి ఎంత నలిగినా ముడతలు వెరగవు. వినాలిన్ బట్టలు తడిపినా తగ్గిపోవు.

వినార్ లిమిటెడ్

కలకత్తా మద్రాసు బొంబాయి న్యూఢిల్లీ

V-6193 TEL

వచ్చింది ఇదిగో సుఖమయకాలం!

ఫిలిప్స్ విశ్వ శ్రేణి రేడియోల మధుర ధ్వనితో మై మరవండి

రేడియో యొక్క శబ్ద మహనీయతే రేడియో యొక్క మహనీయతకు చిహ్నం ప్రత్యేకముగా తయారుచేయబడిన భాగాలు ప్రగతి పూర్ణమైన సర్క్యూట్‌తో పొందిన పరిపూర్ణ సమ్మేళనం నుండే ప్రభవిస్తుంది పరిపూర్ణమైన శబ్దం ఇదే విశ్వశ్రేణి రేడియోల యొక్క, మరియు ఫిలిప్స్ యొక్క మర్మం.



ఫిలిప్స్ స్టీరియో రేడియో రు 995/-
శబ్ద వినోద చరిత్రలో ఒక మహత్తర సాఫల్యత

ఫిలిప్స్ సూపర్ II రు 766/-
పరిపూర్ణ శబ్ద కళాకాశ



ఫిలిప్స్ సొంత్ రు 666/-
దివ్యమైన రూపం, దివ్యమైన శబ్దం

ఫిలిప్స్ ట్రాన్సిస్టర్ ఏస్. రు. 540/-
శక్తివంతం మేలుబలు కంఠం.

ఫిలిప్స్ ప్రెసిడెంట్, రు. 468/-
మీ ఇంటికి పేరు, పారు.

ఫిలిప్స్ వాలియంట్ II. రు. 378/-
పొగసగు ఆకారం, అనువగు వెల.



ఫిలిప్స్ స్కైవర్ రు 415/-
ట్రాన్సిస్టర్లలో శిరోభూషణం

ఫిలిప్స్ పయొనీర్ డీలక్స్, రు 298/-
శ్రేష్ఠ గుణములు కొల్లలుగా గల భారతదేశంలో అతి ప్రముఖంగా అమ్ముడు పోయే 3 బాండుల సెట్టు

ఫిలిప్స్ ఫిలెట్టా (ఆక్స్ మెయిన్స్) రు 298/-
3 బాండుల బ్యాటరీ/మెయిన్స్ ట్రాన్సిస్టర్

ఫిలిప్స్ ఫిలెట్టా, రు 245/-
భాగమైన చూపుల నాకట్టుకునే 3 బాండుల సెట్టు.

ఫిలిప్స్ ప్రిన్స్ డీలక్స్, రు. 200/-
సర్వ ప్రపంచ శ్రవణత కల సెట్టు.

ఫిలిప్స్ ఫిలెట్టినా. రు. 155/-
స్వచ్ఛమైన, శక్తివంతమైన షా.వే. శ్రవణత కల 2 బాండుల సెట్టు.

ఫిలిప్స్ బహదూర్ డీలక్స్, రు. 119/-
ఎక్కువ మీ.వే. కేంద్రములు గ్రహించుటకు, ఎప్పటికంటె ఎక్కువ శక్తివంతమైన సెట్టు.

* ఎక్సయిజు తో సహా తదితర పన్నులు అదనం, ఎదో 3 బాండుల సెట్టు

రేపటి శబ్దం, రేపటి వైఖరులు, రేపటి రూపాలు లభిస్తాయి **ఫిలిప్స్** నుండి మీకీనాడే!

PHILIPS

ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్







క్రీడాలోకం

దులీప్ ట్రోఫీ:

దక్షిణమండలం గెలుపు ఖాయం

బొంబాయి, జనవరి 4: ఇక్కడ దక్షిణ, మధ్య మండలముల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీ ఫైనలులో నేటి లంచ్ వేళకు మధ్యమండలం మొదటి ఇన్నింగ్సు 186 పరుగులకు ముగియగా, దక్షిణ మండలం ఫైనలు చేరుట ఖాయమని చెప్పవచ్చు.

దక్షిణ మండలం మొదటి ఇన్నింగ్సు మీద 185 పరుగుల ఆధిక్యం పొందింది. ఆట నేటితో పూర్తి. ఇందుచే పశ్చిమ మండలం ఓటమి అంగీకరించక తప్పదు. పైవరీత్యానికి తగు వ్యవధి లేదు. ప్రసన్న లేని కారణంగా, స్థానము పొందిన ఆల్ రౌండర్ అబిద్ అలీ తనకు వచ్చిన సదవకాశము వినియోగించుకొని, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో స్థానము నంతగు ప్రాతిపదిక వేసుకొన్నాడు. పశ్చిమ మండలం ఫాస్టు బౌలర్లు వికెట్టును సరిగా ఉపయోగించుకొనలేక పోయారనే సందేహము కలిగించేటట్లు, గోవిందరాజ, అబిద్ అలీ టాప్ చేశారు. అబిద్ అలీ 23 ఓవర్లలో 5 మెయిడన్లతో, 65 పరుగులకు 5 వికెట్లు తీసుకొన్నాడు. ఈ పోటీలో అబిద్ అలీ జయంతిలాల్ రాణింపు గమనీయం. మధ్య మండలం ఇన్నింగ్సు ఆఖరిలో బౌలర్లు ఉదయుజోషి (25), జి.వచెల్ (22..) 9వ వికెట్టుకు 45 పరుగులు చేసి, వికెట్టుతో అనుకొన్నంత ప్రమాదము లేదని ప్రస్ఫుటం చేశారు. దీనివల్ల అబిద్ బౌలింగ్‌కు మరింత వెన్నె కల్పించ కందు.

ఫైనలులో ఆడే తూర్పు మండలం జట్టుకు ఈ క్రిందివార్ని ఎన్నిక చేసినట్లు ప్రకటించారు: రమేష్ సక్సెనా (కెప్టెన్), రోచిన్ ముఖర్జీ, పొద్దార్, గోపాల్‌బోసు, అంబర్‌రాయ్, ఎస్.ఎస్. మిత్రా (లేక దేబు మిత్రా), ఆనంద్‌శుక్లా, దల్జిత్‌సింగ్, దిలీప్ దోషి, రోచిన్ ముఖర్జీ, సాంఘ్వి (12వ ఆటగాడు: ఖాదవి).

సర్వీసెస్‌కు బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్

ఆగ్రా, జనవరి 4: ఫైనల్‌లో రాజస్థాన్‌ను 107—66తో ఓడించి, హోల్డర్సు సర్వీసెస్ జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ మరొకసారి సాధించింది. స్త్రీల ఫైనలులో, మాత్రము హోల్డర్సు మహారాష్ట్రను 53—47తో ఓడించి, పశ్చిమ బెంగాల్ చాంపియన్‌షిప్ సాధించింది.

క్రమశిక్షణ బహుమతి, పశ్చిమ బెంగాల్ దళమునకు యివ్వబడింది.

ఇండియాపై జపాన్ గెలుపు

గౌహతి, జనవరి 4: ఇక్కడ జరిగిన రెండవ టేబుల్ టెన్నిస్ టెస్టులో, జపాన్ ఇండియాను 5—1తో ఓడించింది. ఈ పర్యటనలో ఒక జపాన్ ఆటగానిపై మొదటి విజయం సాధించిన ఘనత ఢిల్లీ యువకుడు దీపక్ వదేరా సంపాదించాడు.

ఫలితాలు: నిషి—వదేరా 21—9, 21—18, కొండో—జగన్నాథ్ 21—14, 21—10, కొనో—కాసింఅలి 21—13, 21—9, నిషి—జగన్నాథ్ 21—12, 21—19, వదేరా—కొనో 21—19, 21—19, నిషి—కాసింఅలి 21—11, 21—11.

ఇతర వార్తలు

త్రివేంద్రంలో జరిగిన అఖిల భారత హార్డు కోర్టు టెన్నిస్ ఫైనలులో, గౌరవ్ మిత్రా ఆనంద్ అమృతరాజ్‌ను 2—6, 6—3, 7—5, 10—12, 6—4తో ఓడించాడు.

పాకిస్తాన్ నిర్వహించనున్న ప్రపంచ హాకీ టోర్నమెంటులో పాల్గొనుటకు భారత ఫెడరేషన్ నిశ్చయించింది. ప్రపంచ హాకీ సమాఖ్యచే ఈ పోటీలు నిర్ణయించబడినవి కాన, పాకిస్తాన్ ఆహ్వానించునా లేదా అన్న ప్రశ్న లేదు.



మా తండ్రిగారు రత్నాకర పార్కశ స్థాపకులు డా. రత్నాకరం వీరరాఘవాచార్యులు గారు 29.12.70 తేదీ స్వర్గస్థులైరి 10.1.71 తేదీన నరసరావుపేటలో మా స్వగృహమందు వైకుంఠ సమారాధన జరుపబడును.

కుమారుడు
డా. రత్నాకరం రాధాకృష్ణమూర్తి.

రేడియో

బుధవారం, జనవరి 6
శక 1892 పుష్య 16

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని (విజయవాడనుండి రిలే), 7—00 తె. వా., 7—15 చిత్రసీమ, 7—30 హిందూస్థానీ సంగీతం, 8—30 శ. చంద్రకాం. మధ్యాహ్నం: 12—05 చిత్రసీమ, 2—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజము, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా. సాయంత్రం: 5—30 విజయవాడ వశె, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—30 చిత్రసీమ, 7—45 వాటిక, 8—15 జానపద గేయాలు, 8—30 కర్ణాటక సంగీతం, 9—15 చిత్రసీమ, 9—45 నదుమ్న్న చరిత్ర, 10—00 పన్నాలాల్ ఘోష్ బన్సూరి, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, తిరుప్పావై, వచ్చవది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వశె, 8—30 హైదరాబాద్ వశె. మధ్యాహ్నం: 11—45 చిత్రతరంగిణి, 12—05 చెంబై వైద్యనాథ భాగవతార్, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—40 పసిడిపంటలు, 1—50 తె. వా., 2—00 వి. జి. జోగ్, బిస్మిల్లాఖాన్: వయొలిన్, షెహనాయ్ యుగళం. సాయంత్రం: 5—30 మద్దులపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి, 5—55 స్థానిక ప్రకటనలు; 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 8—30 వార్తావాహిని 9—15 పుస్తక సమీక్ష, 9—45 లలిత సంగీతం, 10—00 మద్దులపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 తిరుప్పావై, తిరుపళ్లి ఎళుచ్చి, 6—45 సంగీతామృతం మదురై మణి అయ్యర్, 7—30 శీర్కాళి ఎస్. గోవిందరాజన్, టి. కె. విశ్వనాథ శర్మ: వయొలిన్ మద్రాస్ ఎ. కన్నన్: మృదంగం, 8—45 చిత్రగానం, 9—30 రాధా నారాయణన్: వయొలిన్, 10—00 కల్పకం రామన్. మధ్యాహ్నం: 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రం: 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—45 వాద్య సంగీతం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వశె. మధ్యాహ్నం: 1—40 మద్రాస్ ఎ వశె, 1—50 తె. వా. సాయంత్రం: 6—05 మద్రాస్ ఎ వశె, 6—30 అక్కరకురాని చుట్టము నాటిక రచన: బి. వి. సూర్యారావు, 7—00 తె. వా., 8—15 సంగీత మంజరి, 8—30 మద్రాస్ ఎ వశె, 9—45 వాద్య సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

శ్రీ పెందుర్తి రామన్న మృతి

కాకినాడ, జనవరి 4: తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు శ్రీ పెందుర్తి రామన్న (70) డిసెంబర్ 25వ తేదీన రఘుదేవపురంలో హృద్రోగంవల్ల మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీ రామన్న సుమారు 35 సంవత్సరాలు పంచాయతీ బోర్డు అధ్యక్షుడుగానూ, తాలూకా బోర్డు సభ్యుడుగానూ వున్నారు. సహకార రంగంలో అనేక పదవులు నిర్వహించారు.

భారతదేశములోనూ మిగతా అన్ని దేశములలోనూ పొదుపు పాటించే వ్యవసాయదారులందరికీ ఫాలిడాల్ ముఖ్యమైన కీటక సంహారిణి

▲ ఫాలిడాల్ అన్ని రకముల చీడపురుగులను చంపుతుంది
▲ ఫాలిడాల్ వాడుకలో ఎక్కువ పొదుపు నిస్తుంది
▲ ఫాలిడాల్ [illegible]
▲ ఫాలిడాల్ అంతర్జాతీయంగా ఖ్యాతిపొందిన కీటక సంహారిణి
▲ ఫాలిడాల్ ద్రవము స్ప్రేయర్లతో చల్లండి
▲ ఫాలిడాల్ పొడి [illegible] వాడండి

ప్రతీ ప్యాక్‌తో వున్న కరపత్రాన్ని బాగా చదివి అందులో చెప్పిన ప్రకారం వాడండి. సకిలి మందులను జాగ్రత్తగా గమనించండి—మీరు అనుకొన్న ఫలితాలకు అవసరమైన ఫాలిడాల్ మాత్రమే యిస్తుంది.

ఫాలిడాల్ మరియు ఇతర
నాణ్యమైన బేయర్ క్రిమిసంహారక మందులు
మీ పంటల రక్షణకు ఎల్లప్పుడూ గ్యారంటీ

మా ఆఖరి అవకాశం!
ఉషా
సీజనుకాని తరుణంలో దర తగ్గింపు* త్వరలో ముగుస్తుంది



● నల్లి ధరలలో హెచ్చింపు లేకుండా తేలికైన వాయుద్గామ పద్ధతి (బిలకు హొరబులు)
● [illegible] కొనువారికి ఆకర్షణీయమైన ధర తగ్గింపు.
* అధికారము పొందిన ఉషా షాపులలోను మాత్రమే.

ఉషా నే కొనుక్కోండి—దాన్ని మించిన పంకాలేదు.



విక్స్ వేపొరబ్ జలుబు భారాన్ని వెంటనే తొలగిస్తుంది ముక్కుదిబ్బడ పోగొడుతుంది. తేలిగ్గా ఊపిరి తీసుకోనిస్తుంది. పాపహాయిగా, చక్కగా నిద్రపోతుంది.

విక్స్ వేపొరబ్ లో వున్న ఓ గొప్పగుణం: జలుబు బాధలు కలిగే ముక్కు, గొంతు, గుండె, వీపుల మీద రాయచ్చు.

ముక్కుదిబ్బడ ఎంత తొందరగా పోయి, జలుబు బాధ తగ్గి పాప ఎంత హాయిగా వుంటుందో మీ అంతట మీరే చూడగలరు. విక్స్ వేపొరబ్ ప్రత్యేకత ఏమంటే జలుబు బాధలు తీర్చడానికి అది రెండు విధాల పనిచేస్తుంది:



బయటి-చర్మం మీద   లోపల-ఊపిరి ద్వారా

1. బయట-చర్మం మీద: విక్స్ వేపొరబ్ వెచ్చదనం జలుబు వల్ల కలిగే వంటి నొప్పుల్ని తగ్గిస్తుంది, హాయినిస్తుంది.

2. లోపల-ఊపిరి ద్వారా: విక్స్ వేపొరబ్ మందుఆవిరిగా మారుతుంది. ఊపిరి పీల్చిన ప్పుడల్లా ఈ మందుఆవిరి వంట్లో ప్రవేశించి. ముక్కుదిబ్బడను పోగొడుతుంది. గొంతు నొప్పుని, గుండెల్లో బరువుని తగ్గిస్తుంది. ఈ విధంగా మీ జలుబు భారాన్ని మాయంచేస్తుంది.

ప్రత్యేక గమనిక
సత్వరం, మంచిఫలితం కోసం, తగినంత విక్స్ వేపొరబ్ రాయండి....అంటే 18. గా. సీసా, పిల్లలకు 7.8 సార్లు వస్తుంది; పెద్దలకు 3.4 సార్లు.

బాగా గుణం కనబడ్డానికి ముక్కు మీద, గొంతు దగ్గర విక్స్ వేపొరబ్ రాయండి. గుండెమీద, వీపు మీద విక్స్ వేపొరబ్ బాగా రుద్దండి. జలుబు భారం పూర్తిగా తీరేవరకు విక్స్ వేపొరబ్ వాడండి.



12. గ్రాముల పెద్దదబ్బా

విక్స్ వేపొరబ్-జలుబుబాధలకి ఆధునిక ఔషధం

రుచిమయ ప్రపంచం—
షాలిమార్ బిస్కట్ల ప్రపంచం



చూస్తే చాలు, నోరూరే కమ్మని షాలిమార్ బిస్కట్లు.
షాలిమార్ బిస్కట్లే బిస్కట్లు! వీటి రుచికి సాటే లేదు! ఒక్క బిస్కట్టు తిని చూడండి, ఇంకా ఇంకా తినాలని పిస్తుంది. ప్రపంచంలో ఉన్న రుచులన్నీ షాలిమార్ బిస్కట్లలోనే నింపారేమో అనిపిస్తుంది తిన్న తరువాత కూడా, వీటి కమ్మదనం నాలుకపై నిలిచి ఉంటుంది వీటిలో అనేక రకాల బిస్కట్లు ఉన్నాయి—షాలిమార్ గ్లూకోస్ బిస్కట్లు, షాలిమార్ థిన్ యారోరూట్ బిస్కట్లు, పసందైన క్రీమ్ బిస్కట్లు ...
రండి, షాలిమార్ బిస్కట్ల రుచిమయ ప్రపంచం మీకోసమే ఎదురు చూసోంది ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే—బంధుమిత్రులతో పాటు రుచివంతమైన షాలిమార్ బిస్కట్లను ఆరగించండి—మిక్కిలి మజాగా ఉంటుంది!



రుచి అంటే ఎట్లాంటిది? షాలిమార్ బిస్కట్ లాంటిది!

CMSB-19-304 tel

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4



ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 6 విజయవాడ 6-1-1971 బుధవారం 6 పేజీలు: 12 పైసలు

వెకోవారి ఆసవ, అరిష్టములు
వెకోమాదఫల
వెకోగ్రైప్‌మిక్చర్ పిల్లల ఆరోగ్యం కాపాడి ఉత్సాహంగా వుంచును.
యూచి తాంబూలములకు ప్రత్యేకతనిచ్చు సుగంధద్రవ్యసముదాయము.

ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుచేయాలి

కొత్తకాంగ్రెస్ ఇప్పుడే నిర్దిష్టప్రకటన చేయడం అవసరమని ప్రధానికి డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టీకరణ

14 లోక్‌సభ స్థానాలకు పోటీకై రాజకీయ పార్టీగా ప్రజాసమితి అవతరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 5: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగిన వెమ్మట కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాసమితి అభిలషిస్తున్నట్లు తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి నేటి ఉదయం ట్రంక్ టెలిఫోన్‌లో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి తెలియజేశారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సుముఖంగా తన అభిప్రాయాన్ని కొత్త కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఇప్పుడే ప్రకటించాలని, లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు జారీచేసే ఎన్నికల ప్రణాళికలో కూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలమన్న అంశాన్ని కొత్త కాంగ్రెసు చేర్చాలని ప్రజాసమితి కోరుతున్నట్లు డాక్టర్ చెన్నారెడ్డి ప్రధానికి వివరించారు.

జనవరి 2వ తేదీ నుంచి నిన్న అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపి తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గం ఆమోదించిన తీర్మానం సారాంశాన్ని డాక్టర్ చెన్నారెడ్డి శ్రీమతి ఇందిరాగాంధికి తెలియ జేశారు.

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తెలంగాణా సమస్యలను పరిష్కరించాలని ఆదుర్దా చెందుతున్నందుకు ప్రధానిని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ప్రజాసమితి కార్యవర్గం ఆమోదించింది.

తెలంగాణా సమస్యను 1977 వరకు అపరిష్కృతంగా వుంచే పక్షంలో ఉద్రిక్తత మరింతగా హెచ్చగలదని, అది ఎంతమాత్రమూ వాంఛనీయం కానందున, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతిస్తూ కొత్త కాంగ్రెసు పార్టీ ఇప్పుడే ఒక ప్రకటన చేయాలని, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆ తీర్మానంలో ప్రజాసమితి స్పష్టం చేసింది.

ఆవిధంగా కొత్త కాంగ్రెసు ఇప్పుడే స్పష్టంగా ప్రకటన చేసే పక్షంలో, లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో తెలంగాణా ప్రజాసమితి ప్రవేశించవలసిన అవసరం ఎంతమాత్రమూ వుండబోదని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే ప్రజాసమితి ముఖ్య లక్ష్యమని ఆ తీర్మానంలో వివరించారు.

''నేటి ఉదయం ప్రజాసమితి కార్యవర్గ నిర్ణయాన్ని విన్న పిదప, ఢిల్లీకి తిరిగివర్చలకై రావలసిందిగా మిమ్మలను ప్రధాని ఆహ్వానించారా? అని డాక్టర్ చెన్నారెడ్డిని పత్రికల వారు ప్రశ్నించగా, ''ఇంకా లేదు''అని ఆయన సమాధానమిచ్చారు.

''ప్రధాని యింకా తుది నిర్ణయం గైకొన లేదు. బహుశా ఆమె కొత్తగా ఒక ప్రతిపాదన చేసే అవకాశ మున్నది'' అని డాక్టర్ చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

కొద్ది రోజుల క్రితం తాను ఢిల్లీలో ప్రధానితో చర్చలు జరిపినప్పుడు ''ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు''కు ప్రధాని సూత్రప్రాయంగా అంగీకరించారని కూడా డాక్టర్ చెన్నారెడ్డి వెల్లడించారు.

ప్రజాసమితి సమావేశంలో గత మూడు రోజులుగా వ్యక్తమైన అభిప్రాయాల దృష్ట్యా ప్రధాని అనుసరించే జాతీయ విధానాలను సమితి సమర్థించగలదని డాక్టర్ చెన్నారెడ్డి వివరించారు. బ్యాంకుల జాతీయకరణ,

(మిగతా 2 వ పేజీలో)

'ప్రజా సమితి నిర్ణయం ప్రభావం కొత్తకాంగ్రెస్‌పై ఏవిధంగా వుండదు'

శ్రీ నరసారెడ్డి ప్రకటన

హైదరాబాద్, జనవరి 5 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే నిమిత్తం తెలంగాణా ప్రజాసమితిని రాజకీయపార్టీగా మార్చాలని సమితి నాయకులు గైకొన్న నిర్ణయం ''ప్రభావం'' మా పార్టీపై ఏవిధంగానూ వుండబోదని రాష్ట్ర కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నరసారెడ్డి నేడిక్కడ స్పష్టం చేశారు.

సిద్ధాంత సారూప్యంగల పార్టీలతో ఏర్పాట్లపై ఆధారంగా, రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాలకు పోటీచేయాలన్న నిర్ణయాన్ని కొత్త కాంగ్రెసు ఇదివరకే ప్రకటించినదని, ఆయన చెప్పారు.

కొత్త కాంగ్రెసు అధ్యక్షుల జాతీయ కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డుకు సమర్పించే నిమిత్తం, జాబితాను తీసుకొని తాను జనవరి తొమ్మిదవతేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు శ్రీ నరసారెడ్డి తెలియజేశారు

ఖోస్లా కమిషన్ విచారణను నేతాజీ గమనిస్తున్నారట!

న్యూఢిల్లీ, జనవరి 5: తాను అదృశ్యమైన విషయాన్ని గురించి ఖోస్లా కమిషన్ జరుపుతున్న దర్యాప్తును నేతాజీ జాగ్రత్తగా గమనిస్తున్నారట!

అత్యాశ్చర్యకరమైన ఈ విషయాన్ని నేతాజీ దర్యాప్తు కమిషన్ ముందు 55 ఏళ్ల న్యాయవాది ఒకరు వెల్లడించారు. ఈ న్యాయవాది పేరు శ్రీ రాజారామ్ దీక్షిత్. ఈయన మధ్యప్రదేశ్‌లోని మెయిన్‌పూరికి చెందిన వారు. నేతాజీతో తనకు ''రహస్యంగా సంబంధాలు'' వున్నవని ఆయన పేర్కొన్నారు.

1950 లో బొంబాయిలోని ఒక వీధిలో తాను నేతాజీని కలుసుకొన్నానని, 1966 ఫిబ్రవరిలో మెయిన్‌పూరిలోని ఒక హోటల్‌లో మళ్లీ ఆయనను కలుసుకొన్నానని శ్రీ దీక్షిత్ వెల్లడించారు. అయితే, తానీవిషయాలను గురించి చెప్పినప్పుడు అందరూ తనను ''పిచ్చివాడని'' అనుకొన్నారని కూడా ఆయన తెలిపారు.

తాను నేతాజీని కలుసుకొన్న సందర్భాలలో, ''దేశశ్రేయస్సుకు ఉపకరించే పథకాల''గురించి చర్చించానని ఆయన అన్నారు.

శ్రీ ఖోస్లా: ఆ పథకాలు ఏమిటి?

శ్రీ దీక్షిత్: నేతాజీ నెరవేర్చమని నాకు చెప్పిన పథకాలను భారత ప్రభుత్వంకూడా నానుంచి తెలుసుకోలేదు. నాకు స్వంతంగా ''గూఢచారిశాఖ'' వున్నది.

తనకు నేతాజీనుంచి మూడుసందేశాలు అందాయని ఆయన అన్నారు. ఆ సందేశాలు ఉత్తరాల రూపంలో వున్నాయా అని ప్రశ్నించగా, తనకు ఆ సందేశాలు రహస్యంగా అందాయని దానిని వెల్లడించ డానికి వీలులేదని సాక్షి అన్నారు

(ఈ సందర్భంలో శ్రీ దీక్షిత్ తన కట్టుడు పళ్లనుతీసి చూపిస్తూ, ''వీటిలో కూడా రాజనీతిజ్ఞత వున్నది'' అని అన్నారు)

మొట్టమొదట తాను నేతాజీని బొంబాయిలో కలుసుకొన్నానని శ్రీ దీక్షిత్ అన్నారు. అప్పుడు నేతాజీ వెంట ఒక అంగరక్షకుడు కూడా వున్నాడు.

''దీక్షిత్! కులాసానా?'' అని నేతాజీ తనను పలకరించినట్లు సాక్షి తెలిపారు.

''మై లార్డ్! మీరునమ్మరుకానీ, నేతాజీ అలాపలుకరించగనే నేను ఆయనను గుర్తుపట్టి, ఆనందంతో నాట్యంచేయసాగాను'' అని శ్రీ దీక్షిత్ అన్నారు.

నేతాజీతో మాట్లాడుతూ వున్నప్పుడు తనకు (దీక్షిత్) ఏమిజరిగిందో తెలుసునా అని నేతాజీని శ్రీ దీక్షిత్ ప్రశ్నించారట. అందుకు నేతాజీ, ''నాకుతెలుసు. బ్రిటిష్ గూఢచారులు — అందమైన అమ్మాయిలతోసహా — మిమ్మల్ని చంపాలని చూశారు'' అని జవాబిచ్చినట్లు శ్రీ దీక్షిత్ అన్నారు.

శ్రీ ఖోస్లా: అందమైన అమ్మాయిలు కూడా వెంటపడే టంతటి అందమైన వారా మీరు?''

శ్రీ దీక్షిత్: ''మై లార్డ్! దీనిలో కూడా రాజనీతిజ్ఞత వున్నది'' (ప్రేక్షకుల నవ్వులు).

నేతాజీకి సలహా

1939 కి కొంచెం ముందుగా కాన్పూర్‌లో బహిరంగసభ జరిగినతర్వాత

(మిగతా 3 వ పేజీలో)

ఒరిస్సాలో మిశ్రమ మంత్రివర్గం పతనం అనివార్యమైన పరిస్థితి

ప్రభుత్వానికి జనకాంగ్రెసు మద్దతు ఉపసంహరించినట్లు గవర్నర్‌కు ఉపముఖ్యమంత్రి నివేదిక: తనకే మెజారిటీవున్నట్లు ముఖ్యమంత్రి వాదన

భువనేశ్వర్, జనవరి 5: స్వతంత్రపార్టీ నాయకత్వంలోని మిశ్రమ మంత్రివర్గంనుంచి వెంటనే వైదొలగాలని ఒరిస్సా జనకాంగ్రెసు నేడు లాంఛన ప్రాయంగా నిర్ణయంగైకొన్నది.

వివాదాస్పదమైన టీకే ఆకుల కమిషన్ సమస్యపై మిశ్రమ ప్రభుత్వం నుంచి వైదొలగాలని పార్టీ నాయకులు గైకొన్న నిర్ణయాన్ని, పార్టీ విధాన నిర్ణయ సంస్థ అయిన జనకాంగ్రెసు రాష్ట్రస్థాయి కమిటీ నేడు ధ్రువీకరించింది.

మిశ్రమ మంత్రివర్గం నుంచి వైదొలగాలన్న తీర్మానాన్ని రాష్ట్రస్థాయీకమిటీ నేడు ఏకగ్రీవంగా ఆమోదించిన వెంటనే, ఉపముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీ పి. ఎమ్. ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారికి తమ నిర్ణయాన్ని తెలియజేశారు.

రాష్ట్ర అసెంబ్లీని వెంటనే రద్దుచేసి, లోక్‌సభ ఎన్నికలతోపాటుగా అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరిపించాలని కూడా ఆ తీర్మానం కోరుతున్నది.

ముఖ్యమంత్రి ప్రకటన

శాసనసభలో ఇప్పటికీ తనకు మెజారిటీ కలదని ముఖ్యమంత్రి శ్రీ ఆర్ ఎన్ సింగ్‌దేవ్ నేడు పత్రికా గోష్టిలో స్పష్టం చేశారు

''నాకు మెజారిటీ లేదని ఎవరైనా సవాల్ చేసే పక్షంలో, నాకు మెజారిటీ వున్నదీ, లేనిదీ అసెంబ్లీలో నిరూపిస్తాను'' అనికూడా శ్రీ సింగ్‌దేవ్ ప్రకటించారు.

మరొక ప్రశ్నకు శ్రీ సింగ్‌దేవ్ సమాధానమిస్తూ, ''తొందరపడి'' తాను రాజీనామా చేయబోనని అన్నారు

జనకాంగ్రెసు రాష్ట్ర స్థాయీ కమిటీ నేడు ఆమోదించిన తీర్మానపు ప్రతులను గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి కూడా అందజేయడం జరిగింది.

ముఖ్యమంత్రికి గవర్నర్ ఆదేశం

నేటి సాయంత్రం అయిదు గంటలకు తనను కలుసుకొనడానికి రాజభవన్‌కు రావలసిందిగా స్వతంత్రపార్టీ ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్‌ను ఒరిస్సా గవర్నర్ డాక్టర్ అన్సారీ నేడు ఆదేశించారు.

అంతకు ముందుగా, నేటి ఉదయం జనకాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ నాయకుడు శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్ రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకుని మిశ్రమ మంత్రివర్గం నుంచి వైదొలగాలన్న తమ పార్టీ నిర్ణయం గురించి లిఖితపూర్వకంగా తెలియజేశారు.

అసెంబ్లీని వెంటనే రద్దుచేసి, లోకసభతో పాటు మధ్యంతర ఎన్నికలు జరిపించాలని తమ పార్టీ కోరుతున్నట్లు కూడా ఆయనతెలియ జేశారు.

ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి సంప్రదింపులు

మిశ్రమ మంత్రివర్గం నుంచి వైదొలగాలని జనకాంగ్రెసు నిర్ణయించిన ఫలితంగా రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసే సమస్యపై ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ నేడు వివిధ ప్రతిపక్షాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

అసెంబ్లీ రద్దు సమస్యపై ప్రతిపక్ష నాయకులతో తాను చర్చలు జరుపుతున్నానని, కొద్దిరోజులలో ఈవిషయమై తన నిర్ణయాన్ని ప్రకటించ గలనని శ్రీ సింగ్‌దేవ్ పత్రికలవారికి వెల్లడించారు.

''అసెంబ్లీలో మాకు మెజారిటీ వున్నదన్న విషయం నిరూపించడానికి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలషిస్తున్నాము'' అని కూడా ముఖ్యమంత్రిచెప్పారు

కొద్దిమంది వ్యక్తుల మద్దతును ఉపసంహరించినంత మాత్రాన తాము ఎంతమాత్రమూ భయం చెందడంలేదని ఆయన స్పష్టం చేశారు

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది

అసెంబ్లీ రద్దు సమస్యపై ఒక నిర్ణయం గైకొనే ముందు వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను తాను తెలుసుకొన గోరుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు ప్రతిపక్ష నాయకుడు శ్రీ గంగాధర మహాపాత్రో తోను,

(మిగతా 2 వ పేజీలో)

ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం రద్దు

హైదరాబాద్, జనవరి 5: ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు న్యూఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు. ఆయన రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నదీ, లేనిదీ, ఇంకా నిర్ణయం కాలేదు

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి సతీమణి శ్రీమతి రాఘవమ్మ అస్వస్థులుగా వున్నందున, ఆమెను నేడు నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు.

శ్రీమతి రాఘవమ్మకు ఆపరేషన్

హైదరాబాద్, జనవరి 5 ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డి సతీమణి శ్రీమతి రాఘవమ్మకు నేడు నిలోఫర్ హాస్పటల్‌లో డాక్టర్ కనకదుర్గాంబ ఆపరేషన్ చేశారు

ఎన్నికల సభలలో ప్రధాని రక్షణ బాధ్యత

రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే వీలులేదని యు. పి., బీహార్‌లకు హోంశాఖ సూచన

న్యూఢిల్లీ, జనవరి 5 ఎన్నికల పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆయా రాష్ట్రాలకు వచ్చినప్పుడు, ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లేమీ చేయబోవడం లేదని యు పి, బీహార్ ముఖ్యమంత్రులు చేసిన ప్రకటనలదృష్ట్యా, తమ ఉద్యోగులకు ఆమేరకు ప్రత్యేకమైన ఉత్తర్వులేమైనా జారీచేయబడినవేమో తెలియజేయ వలసినదిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు మించి కొత్త ఉత్తర్వులేమీ జారీచేయలేదని యు. పి. ప్రభుత్వం తెలియజేయగా, బీహార్ ప్రభుత్వం ఇంకా ఏట్టిసమాధానం పంపలేదు. ప్రధానమంత్రి, ఒక రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లినప్పటికీ, ఆమె ప్రధాని హోదాలోనే అక్కడికి వెళ్లినట్లు పరిగణించాలని, కాబట్టి ఆమె భద్రతకు రాష్ట్రప్రభుత్వాలే బాధ్యత వహించవలసి ఉంటుందని హోంమంత్రిత్వశాఖ ఈ సందర్భంలో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి అధికార పర్యటనలో ఉన్నా, లేక అనధికార పర్యటనలో ఉన్నా, ఆమెకుపూర్తి భద్రత కల్పించవలసిన బాధ్యత రాష్ట్రాలపై ఉన్నదని, రాష్ట్రాలు ఈ బాధ్యతనుంచి తప్పించుకొనడానికి వీలులేదని రాజ్యాంగ చట్టం స్పష్టంచేస్తున్నదని హోంశాఖ వివరించింది.

ఎన్నికల సభలకు సంబంధించిన ఏర్పాట్లతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రమేయం ఉండ నక్కరలేదు. వాటికి సంబంధించిన బాధ్యత ప్రధాని పార్టీవారిదే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏట్టిచర్యలు భరించ వలసిన అగత్యంలేదు. అయితే, ఈ సభలలో మాత్రం ప్రధాని భద్రతకు భంగంవాటిల్లకుండా చూసేబాధ్యత రాష్ట్రప్రభుత్వాలదే అని హోంశాఖ స్పష్టంచేసింది.

బీహార్‌ప్రభుత్వ వ్యయం

పాట్నా, జనవరి 5 : దేశంలో 1952 లో మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పూర్వపు ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూని, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని ఎన్నికల పర్యటనల కొరకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక కోటి రూపాయలు వ్యయం చేసినట్లు బీహార్ ముఖ్యమంత్రి శ్రీ కర్పూరి టాకూర్ నిన్న వెల్లడించారు.

1969 లో బీహారు శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధి పర్యటనల కొరకు రాష్ట్ర ప్రభుత్వం రు. 23.1 లక్షలు వ్యయం చేసిందని శ్రీ టాకూర్ చెప్పారు. ఈ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా చెల్లించ వలసి ఉన్నదని ఆయన అన్నారు.

లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ప్రధాని పర్యటనల కొరకు బీహార్ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లనూ చేయరాదని తాను ఆలోచిస్తున్నట్లు శ్రీ టాకూర్ చెప్పారు.

1969 లో బీహార్‌లో ప్రధాని ఎన్నికల పర్యటనకు ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

లౌడ్ స్పీకర్ల కొరకు రు. 1.62 లక్షలు, సభలలో వేదికల నిర్మాణం కొరకు రు. 20.5 లక్షలు, ఆహ్వానం కొరకు రు. 9 వేలు, విద్యుచ్ఛక్తి రు. 60 వేలు, రవాణా ఛార్జీలు రు. 8 వేలు, విమానాల కొరకు రు. 20 వేలు, ఇతర ఖర్చులు రు. 5 వేలు.

మునగాల, భద్రాచలం తాలూకా ప్రాంతాలు

తిరిగి తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాలకు అప్పగించే అవకాశం

భద్రాచలం, జనవరి 5: భద్రాచలం మునగాల ప్రాంతాలను 1971 ఏప్రిల్ నెల నుంచి వాటి పూర్వపు జిల్లాలయిన తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాలకు చేర్చే అవకాశం వున్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం, నల్గొండ జిల్లాల కలెక్టర్లను ఈ ప్రాంతాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించ వలసినదిగా ఆదేశించారని తెలుస్తున్నది. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం (తెలంగాణా) జిల్లాలో భాగంగా పరిగణించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని చిక్కులు కలుగుతున్నాయి. హైకోర్టులో ఒక రిట్‌పిటీషన్ విచారణలో వుంది.

1959 నవంబరు నెలలో పరిపాలనా సౌకర్యంకోసం భద్రాచలం ఖమ్మం జిల్లాకు చేర్చబడింది. (మ. వి.)

లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయరాదని ముత్యాలరావు నిర్ణయం

హైదరాబాద్, జనవరి 5: లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో తానుపోటీ చేయబోనని కేంద్ర మాజీ డిప్యూటీమంత్రి శ్రీ జె. బి. ముత్యాలరావు ప్రకటించారు. ఆయన తననిర్ణయాన్ని కొత్త కాంగ్రెసు పార్టీనాయకులకు, తెలంగాణా ప్రజాసమితికి తెలియజేశారు.

తన నిర్ణయాన్ని గురించి తెలియజేసే నిమిత్తం కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జగ్‌జీవన్‌రామ్, ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిలను కలుసుకొనడానికై శ్రీ ముత్యాలరావు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.

అస్సాం శాసన సభకు ఎన్నికల ప్రసక్తిలేదు

మేఘాలయకు కూడా; ముఖ్యమంత్రి మహేంద్రనాథ్ చౌధురి ప్రకటన

షిల్లాంగ్, జనవరి 5 : అస్సాం శాసన సభకు గాని, మేఘాలయా రాష్ట్రానికి గాని, లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగవు.

తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నందువల్ల ప్రస్తుత శాసనసభను రద్దు చేయవలసిన అగత్యం లేదని అస్సాం ముఖ్యమంత్రి శ్రీ మహేంద్రమోహన చౌధురి అన్నారు.

మేఘాలయా పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి మంజూరు చేసేవరకు ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరిపించ వలసిన అవసరం లేదని ఎన్నికల కమిషన్‌కు తెలియజేసినట్లు అస్సాం ఆర్థికమంత్రి శ్రీ బి. ఇ. లింగ్డో అన్నారు.

పూర్తి రాష్ట్ర ప్రతిపత్తిని మంజూరు చేసే బిల్లును వచ్చే లోక్‌సభ ఆమోదించవలసి ఉన్నది కనుక, మేఘాలయకు ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరపడం వృధా వ్యయభారం అని భావించబడుతున్నది.

జనవరి 25 నాటికి హిమాచల్‌ప్రదేశ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి

ఢిల్లీ, జనవరి 5 : కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌కు, రిపబ్లిక్ దినోత్సవానికి ఒక రోజు ముందు జనవరి 25 వ తేదీన పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ప్రకటించబడుతుంది. కొత్త రాష్ట్రానికి ప్రారంభోత్సవం జరుపడానికి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి సిమ్లా వెడతారు.

హిమాచల్‌ప్రదేశ్ ప్రత్యేక గవర్నరుతో పాటు, ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ చేర్మన్ నియామకం అప్పటికి పూర్తి కాగలదు. ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేక కేడర్ (అధికారాలు) ఏర్పాటు కూడా అప్పటికి పూర్తి కాగలదు. ఈ మార్పు ఫలితంగా హిమాచల్ ప్రదేశ్‌నుండి రానున్న ఎన్నికలలో లోక్ సభకు నలుగురు సభ్యులు మాత్రమే ఎన్నుకొనబడతారు.

రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజక వర్గాల పునర్విభజన విషయాన్ని పరిశీలించడానికి గాను ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాష్ట్ర అధికారులతో నేడు చర్చలు జరిపారు. జనాభా ప్రాతిపదికను బట్టి హిమాచల్‌ప్రదేశ్‌కు లోక్‌సభలో నాలుగు స్థానాలు మాత్రమే లభిస్తాయి.

కలకత్తాలో వడ్డీ వ్యాపారి హత్య

కలకత్తా, జనవరి 5: కలకత్తా మధ్యభాగంలోని జోరసంకో పోలీసుస్టేషన్ ప్రాంతంలో ఒక వడ్డీవ్యాపారిని కొందరు దుండగులు కత్తులతో పొడిచి చంపివేశారు. తన దుకాణానికి వెడుతూ ఉండగా పొంచివుండిన కొందరు హఠాత్తుగా కత్తులతో శరీరమంతా అనేక పోట్లు పొడిచారు.

నూలుపై అమ్మకంపన్ను రద్దుకు రాష్ట్రప్రభుత్వ యోచన

మంత్రి శ్రీ ఎ. భగవంతరావు వివరణ

హైదరాబాద్, జనవరి 5 నూలు పైన సాధారణ అమ్మకం పన్నును రద్దుచేసే విషయమై రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తున్నదని నేడు చేనేత పరిశ్రమ, సహకార ఫ్యాక్టరీల మంత్రి శ్రీ ఎ. భగవంతరావు నేడు విలేఖరులతో చెప్పారు.

దేశంలో ప్రత్తిధరలు విపరీతంగా పెరగడం వల్ల కలిగే పరిణామాలను పరిశీలించడానికై సెక్రటేరియట్‌లో నిన్న వస్త్రాల మిల్లులు, నూలు మిల్లులు, చేనేతసహకార నూలుమిల్లుల ప్రభుత్వ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చేసిన సూచనల ప్రాతిపదికగా, ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నదని మంత్రి చెప్పారు.

ప్రత్తిపుట్టి ధర రు. 1400 నుండి రు 2900 ల వరకు పెరిగిందని, కొన్ని మిల్లులు ఈ పరిస్థితులలోపనిచేయడంఅసాధ్యమవుతున్నదని గుంతకల్ ప్రత్తిమిల్లువంటికొన్నిమిల్లులు మూసివేయబడ్డాయని మంత్రి అన్నారు

దేశానికి అవసరమైన ప్రత్తిలో 70 శాతం పండిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్‌లలో పంటలు దెబ్బతినడంవల్ల ఈ ఏడు ప్రత్తిధర పెరిగింది.

70 లక్షల బేళ్ల ప్రత్తి దేశానికి అవసరమై యుండగా, 1970 లో దేశంలో 52 నుండి 57 లక్షల బేళ్ల ప్రత్తి మాత్రమే ఉత్పత్తి అయినదని ఆయన అన్నారు. ప్రత్తి ఉత్పత్తికి ప్రోత్సాహక చర్యలు కల్పించే విషయమై ప్రభుత్వం పరిశీలిస్తున్నదని శ్రీ భగవంతరావు చెప్పారు. రాష్ట్రానికి సాలీనా 2.5 లక్షల బేళ్లు అవసరం అవుతుంది! ఇందులో 1.5 లక్షల బేళ్లు 1970 లో పండించారు.

దిగుమతిద్వారాగాని, రెండవ పంటక్రింద గాని మిగతాది లభ్యం చేసుకోవాలి. ఈ లోటును భర్తీ చేయడానికి 6 లక్షల ఎకరాలలో ప్రత్తిపంటను శీఘ్రగతిని పండించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తున్నది.

ప్రత్తికి గరిష్టధర నిర్ణయం, నూలుపై ఎక్సైజు సుంకం రద్దు, సబ్సిడీలు నూలును చేనేత పనివారికి సప్లయి చేయడం మున్నగు సూచనలను పరిశీలిస్తున్నారని, వాటిని పరిశీలనార్థం భారత ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం మూతపడివున్న నేఫా నూలు మిల్లును జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌కు అప్పగించడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి చెప్పారు.

గ్రామసీమలలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రు. 50 కోట్ల పథకం

దేశవ్యాప్తంగా వెంటనే అమలుకు కేంద్రం నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 5 : దేశంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం, చాలీచాలని ఉపాధి సమస్యలను పరిష్కరించడానికిగాను సాలీనా రు. 50 కోట్ల ఖర్చుతో భారీ మొత్తన ఒక ముమ్మర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కేంద్ర మంత్రిమండలి నేడు నిర్ణయించింది.

కేంద్ర కార్మిక, ఉపాధి వ్యవహారాల శాఖ రూపొందించిన ఈ పథకం ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాను ఎన్నుకొని, బ్రతుకుతెరువు లేని కుటుంబాలలో అధమం ఒక్కొక్కనికి ఉపాధి కల్పించడానికి కృషి జరుగుతుంది. ఆ విధంగా ఎన్నుకున్న ప్రతి జిల్లాలోను లిఫ్ట్ఇరిగేషన్, పాఠశాలలు, తదితర భవనాల నిర్మాణం ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా దేశంమొత్తంపై అధమం 4 లక్షల 20 వేల మందికి అదనంగా ఉపాధి కల్పించడానికి ఈ పథకంలో సంకల్పించారు.

కేంద్ర మంత్రిమండలి నేటి ఉదయం సమావేశమై ఈ పథకాన్ని పరిశీలించి, వెంటనే దాన్ని అమలుకు తీసుకు రావడానికి అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టడానికి నిర్ణయించింది.

1971 ఏప్రిల్ నాటికి ఈ పథకం కార్యరూపం ధరిస్తుంది.

కేంద్రం ఆధ్వర్యం క్రింద ఈ పథకం సమన్వయీకరించబడి, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహించ బడుతుంది. ఈ పథకాన్ని ఎలా నిర్వహించేదీ ఒక నిర్దిష్టమైన మార్గాన్ని సూచించడానికిగాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, సమాజాభివృద్ధి సహకార మంత్రిత్వశాఖలు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతున్నవి.

మతకలహాల కేసుల విచారణకు న్యాయస్థానాలు

దేశంలో మత కలహాలకు సంబంధించిన కేసులను జాప్యం లేకుండా, సత్వరమే విచారణ జరపటానికై ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించే బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రి వర్గం నేడు సూత్రప్రాయంగా ఆమోదించింది.

ఈ బిల్లుకు సంబంధించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన అనంతరం కేంద్రం బిల్లుకు తుది రూపం ఇస్తుంది.

మత కలహాలను ప్రేరేపించిన వారిని సత్వరమే శిక్షించటానికి తగిన చర్యలుతీసుకొనటమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. న్యాయస్థానాలలో ప్రస్తుతం అనుసరిస్తున్న విచారణ విధానాన్ని ఈ లక్ష్యానికి అనుగుణంగా సవరించాలని కేంద్రం నిర్ణయించింది.

మత కలహాలకు కారకులైన వారిని సత్వరమే శిక్షించటానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని, ఇందు కొరకు ప్రత్యేకంగా శాసనం చేయాలని, జాతీయ సమైక్యతా మండలి స్థాయీ సంఘంలో కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను స్థాయీ సంఘం ఆమోదించింది.

కొత్త ఎరువుల ఫ్యాక్టరీలు

దేశంలో కొత్తగా రెండు ఎరువుల ఫ్యాక్టరీలను—విదర్భ ఎరువుల సంస్థ, కొంకణ్ ఎరువులసంస్థ స్థాపించే పథకాలను మంత్రివర్గం ఆమోదించింది.

వంటకు ఉపయోగించే గ్యాస్ ధరను తగ్గించే ప్రతిపాదనను పరిశీలించటానికై డాక్టర్ త్రిగుణసేన్, శ్రీ స్వరన్‌సింగ్, శ్రీ కె. కె. షా లతో మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఈ గ్యాస్ ధరను తగ్గించాలని ఒక నిపుణుల సంఘం సిఫారసు చేసింది.

ఇరాన్, భారత ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఇరాన్‌లో ఒక అమ్మోనియా ఫ్యాక్టరీ నెలకొల్పటానికై ఇరాన్ ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులను మంత్రివర్గం సమీక్షించింది. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన అమ్మోనియా ధర విషయమై ఇరాన్ తో ఒక అంగీకారం కుదరనందున ఈ సంప్రదింపులు కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

గోష్టి సుబ్బారావు కాలధర్మం

అమలాపురం, జనవరి 5: బ్రహ్మశ్రీ గుమ్మిడిదల వెంకట సుబ్బారావు (73) నిన్న రాత్రి తన స్వగృహంలో హఠాత్తుగా మరణించారు. ఆయనను గోష్టి సుబ్బారావు అని పిలిచేవారు.

శ్రీ సుబ్బారావు ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనుచరుడు. 1921 నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో శ్రీ సుబ్బారావు పనిచేశారు.

భారతదేశ విభజన, ఆంధ్ర ఉద్యమం చరిత్ర, శ్రీ కె.వి. రెడ్డినాయుడుజీవితచరిత్ర, మొదలైన గ్రంథాలు వ్రాశారు. ఆయనకు భార్య, కుమార్తె, అనేకమంది బంధు మిత్రులు వున్నారు. ఆయన గౌరవార్థం మునిసిపల్ పాఠశాలలు మూసివేశారు.

వాధారణనామ సంవత్సర పుష్యశుద్ధ నవమి

1971 జనవరి 6. బుధవారం
నవమి రా 8-41 వరకు
భరణి తె 4-39 వరకు
వర్జ్యం ప 2-51 మొ 4-21 వరకు

వైభూమికల స్వప్నాలు జ్ఞాపక ముండాలంటే...

పై భూమికలలోని స్వప్నములు జ్ఞాపకం వుండాలంటే, అది మూడు సందర్భాలలో మాత్రమే సాధ్య మవుతుంది. (1) ఈ అను భూతులను సమాధు చేసుకొనే చేతనయం దని గాఢంగా ముద్రితములు కావాలి. (2) అవి జరిగిన వెంటనే మెలకువ రావడం సంభవించాలి. (3) నిద్రలో ఎరుక గలిగి వుండడం, — అనగా ఒక భూమికనుండి ఇంకొక భూమికకు పర్యమనమును ఎరుకతో అనుసరించడం — సేర్చి వుండాలి.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 6 బుధవారం

న్యాయమూర్తుల బాధ్యతలు

దేశ రాజ్యాంగం, మారుతూ వుండే సమాజ అవసరాలను తీర్చ గలిగేదిగా వుండాలన్న భారత రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి అభి ప్రాయంతో రాజ్యాంగ వేత్తలు అంగీకరిస్తారు. న్యాయమూర్తులకు రాజ్యాంగ రచనలోగాక, రాజ్యాం గాన్ని ప్రభుత్వాలు 'సవ్యంగా, సక్రమంగా అమలు జరుపుతూ ఉన్నవో, లేవో' అన్న ప్రధాన విషయ పరిశీలనలోనే ఎక్కువ సంబంధం ఉన్నందున రాష్ట్రపతి శ్రీ గిరి కామన్‌వెల్త్ రాజ్యాల ప్రధాన న్యాయమూర్తుల సమా వేశాన్ని ప్రారంభిస్తూ వెలడించిన అభిప్రాయాలను గమనించవలసిన వారు ముఖ్యంగా శాసనకర్తలు. శాసనాలు ప్రజలకొరకు గానీ, ప్రజలు శాసనాల కొరకు కాదన్న సిద్ధాంతాన్ని అంగీకరించనివారు ఉండరు. రాజ్యాంగం కూడా ఒక శాసనమే గనుక, ఆ రాజ్యాంగ శాసనమూ ప్రజల అభిమతాలకు, అవసరాలకు తగినట్టుగా ఉండవల సిందే! కానీ రాజ్యాంగం ప్రధా నంగా ప్రజల ఆశలను, ఆశయా లను, ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది గానీ, వాటిని సాధించడానికి ఎప్పటి కప్పుడు ప్రత్యేక శాసనాలను చేసు కోవలసి ఉంటుంది. ఆ శాసనాలు రాజ్యాంగ శాసనానికి అనుగుణంగా ఉండవలసివస్తుంది. ఈ శాసనా లలోని లోపాలను సవరించుకోవ డానికి రాజ్యాంగాన్ని సవరించడం సముచితంకాదు.

భారతరాజ్యాంగం శాసనమైన తరువాత ప్రభుత్వ విధానాలలో వచ్చే మార్పులకు వీలుగా అనేక సవరణలకు లోనుకావలసివచ్చింది. రాజ్యాంగ శాసనకర్తలు ఈ పరి ణామాలను ఊహించలేకపోవడం వల్ల రాజ్యాంగశాసనంలో ఇన్ని సవరణలను చేయవలసి వచ్చింది. యథార్థానికి రాజ్యాంగ శాసనం పరి పాలనా వ్యవస్థకు సంబంధించినదే గానీ, ప్రభుత్వ విధానాలకు సంబం ధించినదిగాదు. ప్రభుత్వాలు మారి నప్పుడలా రాజ్యాంగ శాసనాన్ని సవరించవలసిన అవసరం ఏర్పడు తున్నదీ అంటే, రాజ్యాంగశాస నమే లోపభూయిష్టంగా వుందని చెప్పవలసివుంటుంది. రాజ్యాంగ శాసనానికీ, ఇతరశాసనాలకూ తేడా లేదన్న అభిప్రాయం సరికాదు. గత పదిహేను సంవత్సరాల లోనూ రాజ్యాంగంలో జరిగిన సవరణలను పరిశీలించితే పాలకులు రాజకీయ సూత్రాలను, ఆర్థిక సిద్ధాంతాలను వారి అవసరాలకు అనుకూలంగా మార్చడానికి ప్రయ త్నించడం వల్లనే ఇన్ని సవరణలు అవసరమైనవని స్పష్టమవుతుంది.

ప్రపంచంలోని ప్రముఖ ప్రజా స్వామిక దేశాలలో రాజ్యాంగ సవరణలు భారతదేశంలో జరిగి నంత తరచుగా జరగలేదు. అమె రికా రాజ్యాంగం రూపొంది దాదాపు రెండు శతాబ్దాలవుతుంది. ఆ రాజ్యాంగం రూపొందినప్పటికీ, ఇప్పటికీ అమెరికా సాంఘిక, ఆర్థిక పరిస్థితులలో తీవ్రమైన మార్పులు వచ్చినవి. అయినా రాజ్యాంగాన్ని మార్చివేయవలసిన అవసరంకలుగ లేదు. రాజ్యాంగశాసనాన్ని సవ రించడంద్వారా అమెరికా సమాజం ఈ మార్పులను సాధించలేదు. ఈమార్పులు రావడానికిరాజ్యాంగం ప్రతిబంధకం కాలేదుకూడా. ఇతర ప్రజాస్వామిక దేశాలలోనూ, ప్రభుత్వ విధానాలు మారినప్పు డల్లా రాజ్యాంగ శాసనాన్ని సవ రించవలసిన అవసరం ఏర్పడ లేదు. భారతదేశంలో మాత్రమే ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు మారి నప్పుడల్లా రాజ్యాంగాన్ని సవ రించడం తప్పనిసరి అవుతున్నది. ఇది అంతవాంఛనీయమైనది కాదు.

న్యాయస్థానాలు ప్రభుత్వాల నిరంకుశ విధానాలనుంచి ప్రజలను రక్షింపవలసివుంటుంది. ప్రభుత్వ విధానాలను సమర్థించడం న్యాయ స్థానాల బాధ్యత గాదు. రాజ్యాంగ విహితముగాని విధానా లను ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్పుడు అట్టి విధానాలను నిరోధించ వలసిన బాధ్యత న్యాయస్థానాలది. న్యాయపాలన విభాగాన్ని ప్రభుత్వ పరిపాలనా విభాగంనుంచి వేరుచేసి, స్వాతంత్ర్యం ఇవ్వడంతో ఉద్దేశ్యం అదేగదా! పరిపాలన శాసనబద్ధంగా, శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆశించినప్పుడు న్యాయ స్థానాల అవసరం ప్రస్తుతం న్యూఢిల్లీలో సమాలోచనలు జరు పుతూ ఉన్న కామన్‌వెల్త్ ప్రధాన న్యాయమూర్తులు న్యాయపాలనా పద్ధతులు, విధానాలను పరిశీలించ డంతోపాటు శాసనకర్తలు శాసనా లను తయారుచేస్తున్నపద్ధతులను, శాసన రచనలోని లోపాలనుకూడా విచారింపవలసి వుంటుంది. శాసన రచనలోని లోటుపాట్లను సరిదిద్ద వలసిన బాధ్యత న్యాయస్థానాలది గాదు రాజ్యాంగవేత్తలు, శాసన కర్తలు. న్యాయస్థానాల తీర్పులను అవగాహన చేసుకోగలిగితే వివా దాలకే అవకాశం వుండదు.

ముస్లింలీగు అభ్యర్థులపై 10 వ తేదీ నిర్ణయం

పాట్నా, జనవరి 5: మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు అవసరమైనఅభ్యర్థులు నిర్ణయించే నిమిత్తం బెంగుళూరులో జనవరి 10 వ తేదీన అఖిలభారత ముస్లింలీగు పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్నది బీహారులోని 15 లోక్ సభ సీట్లకు ముస్లింలీగు పోటీ చేయడానికి నిర్ణయించింది.

ఒరిస్సాలో జనకాంగ్రెస్ మద్దతు ఉపసంహరణ

(1 వ పేజీ తరువాయి)

పి. ఎస్. పి. గ్రూపు నాయకుడు శ్రీ రబీంద్ర మోహన్‌దాసుతోను శ్రీ సింగ్‌దేవ్ ఇప్పటికే చర్చలు జరిపారు. అసెంబ్లీ రద్దుకు శ్రీ దాసు వ్యతిరేకించగా, శ్రీ మహాపాత్రో నిర్ది ష్టంగా ఎట్టి అభిప్రాయం వెలిబుచ్చలేదు.

ఇద్దరు నాయకులతో తాను చర్చలు జరిపినప్పుడు, ప్రభుత్వానికి రెండు పార్టీల మద్దతును తాను కోరలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు యత్నాలు

ఒరిస్సా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గంగాధర్ మహాపాత్రో (ఉత్కల్ కాంగ్రెసు) నేటి ఉదయం రాజభవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ శ్రీ అన్సారీని కలుసుకొని, ప్రస్తుత సింగ్‌దేవ్ మంత్రివర్గం విచ్ఛిన్నమయ్యేపక్షంలో తమపార్టీ ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని తెలియజేశారు.

జనకాంగ్రెసు నాయకుడు శ్రీ పవిత్ర మోహన్ ప్రధాన్ గవర్నర్‌ను కలుసుకొన్న తరువాత, శ్రీ మహాపాత్రో రాజభవన్‌కు వెళ్లి గవర్నరుకు ఈవిషయాన్ని తెలియజేశారు.

సిద్ధాంత సారూప్యం గల పార్టీలతో ప్రత్యా మ్నాయ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశా లను తాము పరిశీలించ గలమని రాష్ట్ర గవర్నర్‌కు తాను లిఖితపూర్వకంగా తెలియజేసి నట్లు శ్రీ మహాపాత్రో తరువాత పత్రికల వారికి వెల్లడించారు.

నాలుగుప్రతిపక్షాల నిర్ణయం

నాలుగు ప్రతిపక్ష పార్టీలు — పి. ఎస్. పి, ఉత్కళ కాంగ్రెసు, సి పి ఐ, కొత్త కాంగ్రె సుల నాయకులు నిన్న రాత్రి ఇక్కడ సమా వేశమై, మిశ్రమ ప్రభుత్వం నుంచి జన కాంగ్రెసు వైదొలగే పక్షంలో, స్వతంత్ర పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేనేలేవని స్పష్టం చేశారు జనకాంగ్రెసు ఎమ్. ఎల్ ఏ శ్రీ మురళీధర కనుంగో కూడా ఈ సమావేశానికి హాజ రయ్యారు.

స్వతంత్రపార్టీ నాయకత్వంలో ప్రత్యా మ్నాయ ప్రభుత్వం ఏర్పడడం ఒరిస్సా ప్రజ లకు ఎంతమాత్రమూ ఇష్టంలేదని స్పష్టం చేస్తూ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమో దించారు

స్వతంత్రపార్టీ మినహాయింపుతో రాష్ట్రం లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు గురించి పరిశీలించే నిమిత్తం తిరిగి నేడు సమావేశం కావాలని నాలుగు పార్టీల నాయకులు నిర్ణయించారు

చెన్నారెడ్డి స్పష్టీకరణ

(1 వ పేజీ తరువాయి)

రాజభరణాల రద్దు మున్నగు విషయాలలో ప్రధాని అనుసరించిన విధానాలను ప్రజాసమితి బలపరుస్తున్నదని ఆయన అన్నారు.

అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించే విషయంలో ప్రజాసమితికి కొన్ని స్పష్టమైన విధానాలున్నవని ఆయన చెప్పారు.

"అనివార్యమయ్యేపక్షంలో, తెలంగాణాలో కొత్త కాంగ్రెసుతో మేము పోటీకి దిగవచ్చు. కాని కేంద్రంలో మేము ప్రధానిని సమర్థి స్తాము" అని డాక్టర్ చెన్నారెడ్డి ప్రక టించారు.

రాజకీయ పార్టీగా ప్రజా సమితి మార్పు

తెలంగాణా ప్రజాసమితిని ఒక రాజకీయ పార్టీగా మార్పు చేయాలన్న సమితి ఎలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని కార్యవర్గం ధ్రువీకరిస్తూ మరొక తీర్మానాన్ని ఆమోదించింది.

రానున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో తెలంగాణాలోని మొత్తం 14 స్థానాలకు పోటీ చేయాలన్న నిర్ణయాన్ని కూడా కార్య వర్గం ఆమోదించింది.

తెలంగాణా ప్రజాసమితికి పూర్తి మద్దతు నివ్వవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొక తీర్మానాన్ని ఆమోదించారు.

ఇప్పటి వరకు "ఫ్రంట్"గా వ్యవహ రిస్తున్న తెలంగాణా ప్రజాసమితి ఒక రాజ కీయ పార్టీగా మార్పు చేయబడినట్లు డాక్టర్ చెన్నారెడ్డి నిన్న రాత్రి ప్రకటించారు.

అవశ్యకత ఏర్పడిన దృష్ట్యా, ఈ నిర్ణయం గైకొనబడినట్లు ఆయన వివరించారు. ఈ సమస్యను కొన్ని నెలల క్రితమే పార్టీ కౌన్సిల్ పరిశీలించిందని, అయితే తుది నిర్ణయం గైకొనే బాధ్యతను వార్షిక సమావేశానికి వదిలివేయడం జరిగిందని ఆయన చెప్పారు. అయితే సభ్యులను చేర్చుకొనడం ఇప్పటికే ప్రారంభింపబడినదని అన్నారు.

మధ్యంతర ఎన్నికలు సమీపించిన దృష్ట్యా పోటీ చేయవలసిన ఆవశ్యకత తమకు ఏర్పడిన దని, ఎన్నికలలో పోటీ చేయాలంటే ఎన్నికల చిహ్నం అవసరమని, పార్టీగా ఏర్పడక పోతే ఎన్నికల చిహ్నం లభించని దృష్ట్యా, ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్పు చేయడం జరిగిందని డాక్టర్ చెన్నారెడ్డి వివ రించారు

ఈ నిర్ణయం ఫలితంగా ఎస్.ఎస్.పి. వంటి ఇతర పార్టీల వ్యక్తులకు సమితిలో సభ్యత్వం వుండబోదు నిన్న రాత్రి నుంచి వారికి సభ్యత్వం వుండబోదు. సభ్యత్వం కోల్పోయిన వారిలో రిపబ్లికన్ పార్టీకి చెందిన శ్రీమతి ఈశ్వరీబాయి, ఎస్.ఎస్.పి.కి చెందిన శ్రీ బద్రీవిశాల్‌పిట్టీ ప్రభృతులున్నారు

ఎన్నికలలో విజయాన్ని సాధించడానికై, ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తును ఏర్పరచు కొనే అధికారాన్ని సమితి ఎలెక్షన్ కమిటీకి కార్యవర్గం ఇచ్చింది.

తెలంగాణాలోని 14 లోక్‌సభ స్థానాలకు తమ పార్టీ టిక్కెట్లపై పోటీ చేయాలని తెలంగాణా ప్రజాసమితి నిర్ణయించింది.

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో ప్రజా సమితి పోటీ చేయటం కొన్ని షరతులపై ఆధారపడివున్నది. అయితే కేంద్రంలో ప్రధానినితెలంగాణా ప్రజాసమితి నిర్నిబంధంగా బలపరుస్తుంది.

సాంకేతికంగా ప్రజాసమితి ఒక రాజకీయ పార్టీ హోదాలో, తెలంగాణాలో కొత్త కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకొన వచ్చు. అయితే ఆ విధంగా ఏర్పాట్లు చేసు కొంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు సమితి చేస్తున్న ప్రయత్నాలకు అది అవ రోధంగా వుండగల దృష్ట్యా, సర్దుబాట్లు కుదుర్చుకొనే అవకాశం దాదాపు లేనట్లే.

రాష్ట్ర పార్టీల గుర్తింపును ప్రజాసమితి పొందవలసిన పరిస్థితి ఏర్పడినందున ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించిన తరువాత కూడా అన నిర్దిష్ట కార్యక్రమంతో ఒక పార్టీగా ప్రజాసమితి కొనసాగాలా, అవసరం లేదా ? తనే సమస్యను త్వరలో సమితి పరిశీ లించవలసి ఉంటుంది.

మధ్యంతర ఎన్నికల ఫలితంగా కేంద్రంలో తిరిగి కొత్త కాంగ్రెసు అధికారం లోనికి రాగల దని తాను వ్యక్తిగతంగా ఆశాభావంతో వున్నట్లు డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.

ఎన్నికలలో ప్రజాసమితి ఓడిపోయే పక్షంలో ప్రత్యేక రాష్ట్ర వాంఛకు స్వస్తి చెప్పడంతోపాటు, తన మనుగడకు కూడా ప్రజాసమితి స్వస్తి చెప్పగలదని ఖైరతాబాద్, సిద్దిపేట నియోజకవర్గాల ఉపఎన్నికలు జరు గకపూర్వం తాను స్పష్టంగా ఒక ప్రకటన జేసినట్లు డాక్టర్ చెన్నారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఉపఎన్నికలలో ఓడిపోయే పక్షంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించ వలసిందిగా కూడా తాను కొత్త కాంగ్రెసు పార్టీకి సవాల్ చేశాననీ, ఆరెండు ఉప ఎన్ని కలలోనూ సమితి ఘనవిజయం సాధించిన దని చెన్నారెడ్డి చెప్పారు.

తెలంగాణాలోని లోక్‌సభ స్థానాలకు సంబంధించి, డాక్టర్ చెన్నారెడ్డి ఇప్పుడు ఇదే విధమైన ప్రకటన చేస్తున్నారు.

'మధ్యంతర ఎన్నికలలో తెలంగాణాలో ఓటింగు పరిస్థితిని కొత్త కాంగ్రెసు వర్కింగ్ కమిటీ గమనించాలి తెలంగాణాలో మొత్తం వోట్లలో 51 శాతం వోట్లు తెలంగాణా ప్రజా సమితికి వచ్చే పక్షంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ కాం గ్రెసు వర్కింగ్ కమిటీ ఒక ప్రకటనచేయాలి. కొత్త కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అట్టి ప్రక టన చేయడానికి సంసిద్ధమయ్యే పక్షంలో 51 శాతం వోట్లను తెలంగాణా ప్రజాసమితి సాధించలేకపోతే ప్రత్యేక రాష్ట్ర వాంఛకు ప్రజాసమితి తప్పక స్వస్తి చెపుతుంది. ఈ ప్రకటనకు ప్రజాసమితి తప్పక కట్టుబడి వుండగలదు" అని డాక్టర్ చెన్నారెడ్డిస్పష్టం చేశారు

తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ భవితవ్యం

ప్రజా సమితిని ఒక రాజకీయపార్టీగా మార్చిన దృష్ట్యా, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణా యునైటెడ్‌ఫ్రంట్ పరిస్థితి ఏవి ధంగా వుండగలదని డాక్టర్ చెన్నారెడ్డిని పత్రి కలవారు ప్రశ్నించగా, ఆయన నిర్దిష్టంగా ఎట్టి సమాధానం ఇవ్వలేదు ఈ విషయాన్ని పరిశీలించడం జరుగగలదని మాత్రమే ఆయన చెప్పారు శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి వంటి నాయకులు ఇప్పుడు సాంకేతికంగా సమితి పార్టీ సభ్యులు కాదని, ఆయన అంగీకరించారు.

తెలంగాణా ప్రజాసమితిలోని కొత్త కాం గ్రెసు సభ్యుల విషయమై ప్రస్తావించి, వారిలో కొద్దిమంది మినహా తక్కినవారందరూ నిజానికి కొత్తకాంగ్రెసు పార్టీ సభ్యులు కావేకాదని డాక్టర్ చెన్నారెడ్డి చెప్పారు.

మధ్యంతర ఎన్నికలలో తెలంగాణా ప్రజా సమితి పార్టీ టిక్కెట్టుపై ఎవరైనా దర ఖాస్తు చేయదలిస్తే, వారు సమితికి రు. 2,500 లను ఫీజుగా చెల్లించాలని, వారు అభ్యర్థులుగా ఎన్నికచేయబడనిపక్షంలో దానిలో సగం డబ్బును ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రమే తిరిగిచెల్లించడం జరుగగలదని శ్రీ చెన్నారెడ్డి తెలియజేశారు. దరఖాస్తులను జన వరి 10 వ తేదీ వరకు స్వీకరించడం జరుగు తుందని, అవసరమయ్యే పక్షంలో ఈ గడు వును మరి అయిదు రోజులు పొడిగించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజా సమితి పార్టీకి అభ్యర్థులను ఎన్నిక చేయడంలో ఎట్టి అడ్డంకులు వుండబోవని కూడా శ్రీ చెన్నారెడ్డి వివరించారు.

మూడు రోజులపాటు జరిగిన ప్రజాసమితి కార్యవర్గ సమావేశం గురించి వివరిస్తూ 38 మంది సభ్యులలో 21 మంది ప్రత్యేకాహ్వా నితులు కలరని, శ్రీ చెన్నారెడ్డి తెలిపారు. అయి దుగురు తప్ప మొత్తం సభ్యు లందరూ సమావే శాలకు హాజరయ్యారని అన్నారు.

సమావేశం ఒకవైపు జరుగుతుండగా, కొందరు అపోహ చెందిన వ్యక్తులు బయట 'సమితి తెలంగాణాను అమ్మివేస్తున్న'దని చెబు తున్నారని, ఆ విధంగా అనవసర ప్రసంగం చేయడం మిక్కిలి అవివేకమని ఆయనఅన్నారు.

పాకిస్తానుకు అమెరికా ఆహార ధాన్యాల సహాయం హెచ్చింపు

వాషింగ్టన్, జనవరి5: పాకిస్తాన్‌కు సహాయంగా అందజేస్తున్న ఆహార ధాన్యా లను 50 వేల టన్నుల నుండి 2 లక్షలటన్ను లకు హెచ్చిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నిన్న ప్రకటించారు. కిందటి నెలలో తూర్పు పాకిస్తాన్‌లో తుపానుకు గురి అయిన వారికి సహాయం కొరకు అమెరికా ఈ ఆహార ధాన్యాలను అంద జేస్తున్నది.

ఆషామాషీ

"ప్రణయ జీవనంలో గులాబి పూత పంటేది"—అన్నాడొక రచయిత....

నిజమే, ప్రణయానికి గులాబి ఎంతో దోహదం చేస్తుంది.... ప్రేయసి చేతులో గులాబి ప్రియుణ్ణి పలకరిస్తుంది — కవ్విస్తుంది — నవ్విస్తుంది! ప్రియుని చేతిలో గులాబి అంతే....

ఒక వనిత ఎర్ర గులాబి కానుకగా పంపితే — తన మనస్సూ, వయస్సూ సమర్పిస్తున్నానని చెప్పడమేనని ఒక రచ యిత పేర్కొన్నాడు. ఇది చాలా పాత ఆచారమన్నాడాయన. పాతేమిటి? ఇప్పటికీ గులాబి పలుకుబడి అలాగే వుంది ఇంకా ఎక్కువ అయిందేమో కూడా చెప్పలేము

గులాబి తోటలు ప్రణయ జీవులకు స్వైరవిహార భూములుగా రూపొంది నాయి ఏనాడో!... "గులాబి తోట, బుల్ బుల్ పాట, పూల రంభల ఆట, బంభరాల వేట—ఒక పాటకు పరిపక్వ సోపానాలు.

కాశ్మీర్ గులాబులకు ప్రసిద్ధి. అక్కడ అతి గొప్ప పూలు పూస్తాయట!... కాశ్మీ రులో ప్రణయ జీవనంలో గులాబు లాక్ర మించిన ఇతివృత్తాలు చాలా వున్నాయి. ప్రేయసికోసం ప్రియులు పెంచిన గులాబి తోటలు అనేకం వున్నాయి.

అమర ప్రేమకు ఆనవాలు- గుల్‌మార్గ

హబ్బ ఖూటూన్ అనే ప్రఖ్యాత కాశ్మీరు కవయిత్రి ప్రణయ గాథలో గులాబి గుట్టలు కనిపిస్తాయి...ఆమె ఒక సామాన్య రైతు కుమార్తె! కవిత ఆమె నాల్క యించింది. ప్రకృతిలో లీనమై ఆమె పాటలు పాడుకొంటుండగా దారినిపోయే— రాకుమారుడు యూసఫ్‌ఖాన్ ఆ స్వరం విని తన్మయుడై ఆమెను వరించాడు.... ఆమె ఏమీ అడ్డుచెప్పలేదు — చెప్పలేక పోయింది.....

ఆమెకు వివాహమైంది. అయినా ఆ భర్తను వదిలి యువరాజుకు అర్ధాంగి అయింది. తర్వాత మహారాణి అయింది. ఆమె ప్రేమకు ఆనవాలుగా అత డొక పెద్ద తోట వేయించాడు.... దానికి "గుల్‌మార్గ్" అని పేరు పెట్టాడు.... వారు తన ప్రణయ జీవితమంతా అక్కడే ఎంతో హాయిగా గడిపారు.... ఇప్పటికీ ఆ గుల్‌మార్గ్ వారి ప్రణయజీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వుందట.

మధ్య ఆసియాఖండానికి చెందిన కొన్ని శృంగార గాథల్లో — ఎర్రగులాబి ప్రణయానికి చిహ్నమనే భావాన్ని రుజువుచేసే ఘట్టాలు చాలా వున్నాయి. ఒక కథలో ఇలా వర్ణించబడింది... ఒక అందెకత్తె వుంది. ఆమె అంతఃపురంలో వుండేది... ఎలా చూచిందో ఒక యువకుణ్ణి చూచింది. అతనిపిడాదకు మనస్సు పరు గెత్తింది.

అతనికి ఒక పట్టు జేబురుమాలలో ఒక ముత్యం, ఒక ఎర్రగులాబి, ఒక తెల్ల జరీ పోగూ, ఒక నిమ్మకాయ మూట కట్టి పంపిందట. ఆ రాత్రి అతడు అంతః పురంలో ఆమెను కలుసుకొన్నాడట!...

ఎర్రగులాబి-ముత్యం- తెల్లజరీపోగు..

ఆమె పంపిన వస్తువుల సాంకేతిక మిదట — ముత్యం పంపడంలో అర్థం— నేను చాలా అందకత్తెను, పడుచుకత్తెనూ అని చెప్పడంట!... ఎర్రగులాబీతో అర్థం నరే నిన్ను ప్రేమిస్తున్నానని. తెల్ల జరీ పోగుకు అర్థం— వెన్నెల రాత్రి రమ్మని.... నిమ్మకాయలో గల సాంకేతికం —పెరట్లో వున్న నిమ్మచెట్టు ఎక్కి మేడమీదకు రావచ్చు నని! గులాబి అంటే గుండెలు గుమ్మరించడం అనేది అనేక విధాలుగా పేర్కొనబడింది ఆనాటి సాహిత్యంలో.

ఈ గులాబులను సృష్టించిన భగ వంతుని తలచి ఒక కవి ఇలా వూహించు కొన్నాడు:

తే. పతి పరిష్వంగ సుఖమున పసిడి కాంతు
లారబోసిన చెక్కిళ్ల నలముకొన్న
శేతరంగుల రేకుల పోతపోసి
తొలి గులాబిగ దిద్దినే దొరయెవండొ!

"ఈ గులాబులు ఎన్ని నా యెడదలోన
పరచుకొన్నవి కోటి స్వప్నాల సిరులు
రేకు రేకున శృంగార లోకమున్న
'ఎవరు చిత్రించినారో ఈపూవుటెదద?..

గులాబులు ఎంత అందమైనవో — అంత అల్పమైనవి.... గట్టిగా గాలివేస్తే రేకులు జలజల రాలిపోతాయి.... హారాలు కట్టితే — కాసేపటికి రేకులు రాలి పోతాయి.... సుఖజీవనంలో అతి సుకు మార జీవనం వాటిది.... అందుకనే వాటికీ ప్రణయ జీవనంలో అలాటి స్థానంలా ఏర్పడిందేమో!...

గులాబీబొంగరాలు.. పసిడిబావాలు..

గులాబి మానసిక రోగాలు అవేవానికి మందు అంటారు.... గులాబి తేనె గొంతు నొప్పులకు మంచిదట!.. గులాబి సిరుతో కణతలు తుడిస్తే తలనొప్పి తగ్గుతుందట! గులాబిహల్వా వేడి తగ్గిస్తుందట!.. ఈ లక్షణాలన్నిటితో పాటు గులాబి వాసనలో మంచి ఆలోచనాశక్తి కూడా పుష్ప దంటారు పెద్దలు....

అందుకనే కాబోలు పాదుషాలు గులాబి పువ్వు తొడిమను చేతపట్టుకొని, బొంగరం లాగా విప్పుతూ — ఆలోచిస్తున్నట్లు చిత్రిస్తూ వుంటారు. ఈ పూలమీద ఆసక్తి కలగడం సహజం. ఇది "ప్రపంచ పుష్పం" — ఒక దేశానికీ, ఒక జాతికీ, ఒక మతానికీ చెందిందికాదు.... అన్నిటికీ అతీతమైన ఒక అద్భుత శక్తి గల పుష్ప రాజ మిది — ప్రణయానికి పరిమే!....

కవుల రచనలో గులాబి సాక్షాత్కరించి నట్లు మరే పుష్పం కనిపించదేమో అని పిస్తుంది.... గులాబిని తలిస్తే గొంతులో కోయిల గానాలు వినిపిస్తాయి ఎంత విషాదమైనా మరచిపోయి, ఆనందంతో గంతులు వేయవచ్చు

"రక్త సముద్రపు
చెలియలి కట్టల
పూయించెదవా
గులాబి గుత్తుల !...

— అని గాంధీజీని గురించి ఎప్పుడో వ్రాసుకొన్నాను. ప్రణయం, కరుణ, సేవాభావం గల మెత్తటి హృదయాలలో ముళ్లులేని గులాబులు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతూ వుంటాయి.... పరిమళాన్ని వెదజల్లుతూ వుంటాయి....

వాసనవీడని-- వాడని గులాబీలు

అవి 'వాడని గులాబులు'— 'పరిమళం వీడని గులాబులు.

ప్రఖ్యాత కవయిత్రి శ్రీమతి సరోజినీ దేవికి గులాబీలంటే ఎంతో యిష్టం.... తన కవిత్వంలోవాటికిఅమూల్యమైన స్థానం కమకూర్చింది.

"నన్ను గులాబి పాదరింట
దాచివెయ్యండి.....
నన్ను గులాబీ షరాబీలో
ముంచివెయ్యండి....
నన్ను గులాబీల పొడిపై
కట్టివెయ్యండి...
నన్ను గులాబీ మంటలతో
కాల్చివేయండి...
నన్ను వలపుల గులాబీ
కిరీటంతో అలంకరించండి...

— అని ఆమె వ్రాసుకొని ఆ పువుల పైన గల మమకారాన్ని వెలువరించింది... వాటికోసమై తాను పడే వేదనను వెలి బుచ్చుకొంది.... ఆమె బ్రతుకంతా ఒక గులాబీ స్వప్నం — అనిపిస్తుంది.

గుండెల్లో గులాబీ ముద్రలు

నెహ్రూజీకి గులాబులమైనగల ప్రీతి అంద రెరిగిందే!.... గులాబిలేని నెహ్రూ లేడు.... అందువల్లనే ఆయన "దర్శనం గులాబి దర్శనం" అనిపించుకో కలిగింది.... గులాబి ఎక్కడున్నా, ఎవరిచేతిలో వున్నా నెహ్రూజీని జ్ఞాపకం చేస్తుంది. అందు వల్లనే ఆయన వంశం "గులాబి వంశం" అనే ప్రసిద్ధి సంపాదించింది.

వచ్చిన ఎర్రగులాబులు గల గ్రీటింగ్ కార్డులు కొన్నిటిని అందుకొన్నాను.... వాటిని గుండెలకు హత్తుకొన్నాను. వాటి ముద్రలు మనస్సులో వేసుకొన్నాను. అవి 'వాడని గులాబులు" గా నిలిచిపోతా యనే విశ్వాసం కల్పించుకొన్నాను. ఆ కార్డులు పంపినవారికి గులాబీలమీద వ్రాసిన రెండు ఆశీరాశీలు అంకిత మిస్తున్నాను

— రావూరు.

హిందూస్థానీ, కర్ణాటక సంగీతనిధి ఓలేటి వెంకటేశ్వర్లు పాటకచేరి



మ్యూజిక్ అకాడమీలో శ్రీ ఓలేటి వెంక టేశ్వర్లు పాటకచేరి ఒకముఖ్యమైన విషయం నిరూపించింది. ఆయనకు మద్రాసు నగరంలో అభిమానులు కొల్లలు. సంగీత మెరిగిన మద్రాసు శ్రోతలలో అతని వైదుష్యం తెలుసుకొని మెచ్చేవారు కొంద రైతే, పేరు ప్రతిష్ఠల వలన ఆకర్షింపబడి పాడినదంతా బ్రహ్మాండంగా వున్నదనుకొని చప్పట్ల వర్షం కురిపించేది మరికొందరు.

నిజం చెప్పాలంటే ఆనాడు ఓలేటి కంఠం అంత బాగా లేదు. జ్ఞానం, వూహ సూచించిన కొన్ని సంగతులు కంఠంలో పలకలేదు. అయినా సంతృప్తి పడతాము— అని వచ్చిన వారికి తృప్తికేమీ తక్కువ కాలేదు.

భైరవిలో ఆలాపన సవిస్తరంగా చేశారు. కంఠం సహకరించినా,మానినా ఒక నిండుదనం ధ్వనింపజేయగల స్తోమత వుండుటవలన ఓలేటి ఈ ఆలాపనతోనూ తరువాత 'నీపాద ములే' కీర్తనతోనూ శ్రోతలను రంజింప చేయగలిగారు.

ఆ వెనువెంట పాడిన రాగమాలికలో రాగాల కూర్పు, మార్పు గాయకుని ప్రతిభను తెల్పినవి. శుద్ధ కర్ణాటకమైన కేదారగౌళతో మొదలుపెట్టి, వరాళి పడుతూ, మోహన ధ్వనింప జేసి, ఆ మోహన ధ్వనికి కొంత హిందుస్థానీ రంగు పులిమి, ఆపిమ్మట ఫక్తు హిందూస్థానీ సాంప్రదాయానికి చెందిన దర్బారీకానడ ఆలపించారు. వీటిలో రాగ నిరూపణ చేసిన విధానము, సంగతులొప్పించిన పద్ధతి, రాగంనుంచి రాగం మార్చినపుడు చూపిన పణితి తెలియనివారినీ మెప్పించినవి. అందులోని అవరోధాలు తెలిసినవారినీ ముగ్ధులను చేసినవి.

'సర్వం బ్రహ్మమయం'— అన్న సదాశివ బ్రహ్మేంద్ర సాహిత్యాన్ని మధువంతిలోనూ, మిశ్రమాండ్, ద్విజావంతి రాగాలలో కబీర్ భజనను, 'భజగోవిందం' శ్లోకాన్ని పూర్తిగా హిందూస్థానీ మార్గంలో వినిపించారు. ఆ పద్ధతిలో మెప్పించటానికి వలసిన శ్రుతి శుద్ధము, సంగతులు వేయగల నేర్పూ ఓలేటి ప్రత్యేకతలు. కల్యాణితో మళ్లీ కర్నాటక సాంప్రదాయానికి వచ్చి వినిపించిన 'యెంతటి కులుకే'—అన్న జావళిలో శృంగారం, లావణ్యం కంటే విద్వత్తే వినిపించింది.

శ్రీ వి. త్యాగరాజన్ వాయులీనం అంతటా గాయకునికి ఉపాంగమై ఉన్నా, వరాళి, ద్విజావంతి రాగాలలో సలక్షణ సౌందర్య సమన్వితమై ఒప్పింది. మృదంగవాదన కర్నా టక, హిందూస్థానీ పద్ధతులకు అనుగుణ్యంగా ఆయా సమయాలలో సాగింది

నాట్య కళాజ్యోతి కమల నృత్యప్రదర్శన

భరత నాట్యానికే శ్రీమతి కమల నాట్యం ఒక కొలమానమైనప్పుడు, ఆమె నాట్యాన్ని యే కొలమానంతో విమర్శించాలి— అన్నది గట్టి చిక్కు ప్రశ్నే! అయితే ఒకటి— గత ఇరవై ఏళ్లుగా యావద్భారతమంతా భరత నాట్య దుందుభిని మ్రోగించి విజయయాత్ర చేసిన ఘనత కమల కొక్కతికే దక్కింది ఇందువలననే రంగస్థలంపై భరతనాట్యంలో

ఆమెను మించువా రింకా వెలుగులోకి రాలేదు

ఇటువంటి పేరు ప్రతిష్ఠలు సంపా దించుకొన్నవారికి ఒక్క బాధ్యత అంటూ వుంటుంది. విన్నదీ కన్నదీ కలగలుపుచేసుకొని, ఒక ఉన్నతమైన మూర్తిని మనసులో ప్రతిష్ఠ చేసుకొని వచ్చినవారికి నిరుత్సాహం కలిగించకుండా సంవత్సరాల తరబడి నెట్టుకు రావటం. ఇటీవల తమిళిసై సంఘానికి కమల యిచ్చిన నాట్యప్రదర్శనలో విశ్లేషణాత్మక ఉత్సాహం కలిగించే విషయాలెన్నో వుంటే, సాధారణులకు నిరుత్సాహం కలిగించే లోట్లు కొన్ని వున్నవి. ప్రదర్శనం మొదటిలోనే ఆ లోపాలు అయిపోవడం కొంత మేలు.

ఈ లోట్లలో ఒకటి— కొన్ని అంశాలు కమల కాక, మరొక నర్తకి చేయటం. రెండవది — చాలాచోట్ల పాట కమల నృత్య స్థాయిలో లేకపోవడమే కాక, అప స్వరాలు పలకడం, కఠోరంగా వినవడటం.

తంజావూరు పొన్నయ్యపిళ్లై శంకరా భరణ రాగంలో రచించిన 'మనవి కైకొని' ఆధారంగా పాపనాశం శివన్ తమిళంలో వ్రాసిన వర్ణం కమల నృత్యంతో ఒక జ్యోతిలాగ వెలి గింది తన అభినయంతో కమల ఒక చిలుకను రంగం మీదకు రప్పించింది సందేశ సూచకంగా ఒక తీయనిపండందించి ఆచిలుకతో కపాలీశ్వరు నికి రాయబారం పంపింది తన వదలాపు వంతో క్లిష్టమైన జతులకు అతి క్లిష్ట మైన అడుగులు, కదలికలు జోడించి, కించిత్తైనా అలసటలేకుండా చేసి కన్నులు మిరుమిట్లు గొలిపింది. స్వరాలకు పోతపోసిన అందమో, మూర్తీభవించిన సంగీతమో, వలవానికి మరల్బడ్డ శిల్పమో—అనిభ్రమసే టట్లు నృత్యం చేసింది

కమల, శిష్యురాలైన ఉషతో కలసి చేసిన తోడిరాగ తిల్లాన, తిల్లానాలు వుండ వలసిన విధంగా మెరుపులీవల వంటి కర, పద శరీర చాలనలతో, కమల ఒక్కతే చేసిన నాగనృత్యం విభ్రమం కలిగించే లాగ తన శరీరం వంచిన రీతితో కరతాళ వర్షం అతివృష్టిగా కురిపించింది

ఎ ఎల్ బెల్లా పాడిన రెండు పాటలు, తంజై అరుణాచలం వట్టువాంగం ఆ నాటి ప్రదర్శనకు హంగులు.

—వి. ఎ. కె. రంగారావు

సోమశిల ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం

నెల్లూరుజిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి వెల్లడి

బొంబాయి, జనవరి 5: సోమశిల ప్రాజె క్టును, ప్రధాని, ప్రణాళికా సంఘం సూత్ర ప్రాయంగా ఆమోదించారని నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ ఎం. గోపాలకృష్ణా రెడ్డి నేడుచెప్పారు.

సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి రు. 21 కోట్లు వ్యయంకాగలదు. ఈ ప్రాజెక్టు వలన ఆరు లక్షల ఎకరాలకు ఇరిగేషన్ సౌక ర్యాలు లభిస్తాయని, 1.75 లక్షల ఎకరాలకు ఇందువలన ప్రయోజనం ఉంటుందని శ్రీ గోపాలకృష్ణారెడ్డి చెప్పారు.

ఈ ప్రాజెక్టు కొరకై ఎకరానికి రు. 300 అభివృద్ధిరుసుం చెల్లించటానికి నెల్లూరు జిల్లాలో చాలామంది రైతులు అంగీకరించారని వెల్ల డించారని శ్రీ గోపాలకృష్ణారెడ్డి చెప్పారు.

వెంకటగిరి తాలూకాలో 100 గ్రామాలకు విద్యుదీకరణకై కేంద్ర విద్యుచ్ఛక్తి శాఖమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు కోటి రూపాయలు మంజూరు చేశారని ఆయన వెల్లడించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన 700 మంది రైతులు, శాసనసభ్యులు ఒక స్పెషల్ రైలులో దేశంలోని వివిధ ప్రాజెక్టులను సందర్శించ డానికి పర్యటిస్తూ, నేడు బొంబాయి చేరు కున్నారు.

ఫ్లారిడాలో ప్రేలుడు

అనేకమంది మృతి చెందినట్లు వార్త

మియామిబీచ్, ఫ్లారిడా, జనవరి 5: ఇక్కడ సోమవారం నాడు బ్రహ్మాండ మయిన ప్రేలుడు సంభవించి అనేక షాపులు, ఒక రెస్టారెంట్ దగ్ధమై పోయాయి. ఘోరమైన ఈ అగ్ని ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు, 40 మంది గాయపడి నట్లు తెలిసింది.

షాపుల శిథిలాలలో అనేక మృత దేహాలు గుట్టలుగా పడివున్నవని పోలీసులు చెప్పారు. అగ్ని ప్రమాదసమయంలో రెస్టారెంటు జనంతో కిటకిటలాడుతున్నదని పోలీసులు చెప్పారు.

'ఎక్కడపడితే అక్కడ మృత దేహాలు పడి వున్నవి. పెద్ద బాంబు ప్రేలినట్లు మాకు అనిపించింది. ఇళ్ల కిటికీ తలుపులు, కర్టెన్లు అటూ ఇటూ కదిలిపోయాయి' అని ఒక ప్రత్యక్షసాక్షి చెప్పారు.

రాష్ట్రపతి కుమారుడు శ్రీ భాస్కర్‌గిరి లోక్‌సభకు పోటీచేసే సూచన

న్యూఢిల్లీ, జనవరి 5: రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి కుమారులలో ఒకరైన శ్రీ భాస్కర్ గిరి, రానున్న మధ్యంతర ఎన్నికలలో న్యూఢిల్లీ లోని ఒక నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ భాస్కర్‌గిరి ప్రస్తుతం ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన జనసంఘ్ అభ్యర్థి ప్రొఫెసర్ ఎమ్. ఎల్. సొంధికి ప్రత్యర్థిగా పోటీ చేయ వచ్చు.

పాతకాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

జనవరి 15న విజయవాడలో

హైదరాబాద్, జనవరి 5: నిన్న ఉదయం తిరిగి ప్రారంభం కావలసి ఉన్న రాష్ట్ర పాత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాలు వాయిదా వేశారు. విజయవాడలో జనవరి 14, 15 తేదీలలో సమావేశం జరుగగలదని నిర్ణయించారు.

లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల నిర్ణయించడానికి కార్యవర్గం సమావేశాలు ప్రారంభించింది.

గ్రహబలం

7-1-71 గురువారం

పుష్య శుక్ల ఏకాదశి రాత్రి 6—49, కృత్తిక తెల్లవారుజామున 3—43, వైకుంఠ ఏకాదశి — అందరికి ఉపవాసదినము, ఈ రోజు వర్జ్య దుర్ముహూర్తములు గమనించి ప్రయాణములు, సుబ్రహ్మణ్య జపము — ఆరాధనము, ఇండ్లు మారుట, నూతన వృత్తి స్వీకారము చేయవచ్చును.

మేషం: మీ ఉద్యోగ వృత్తులలో సమస్యలను గూర్చి ఆలోచిస్తారు. పాత కార్యాలపై ఆసక్తి వదలండి. ఉన్నవూరిలో వుంటే సమస్యలు పరిష్కార మవుతాయి. కృత్తిక వారికి శాంతి తక్కువ.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో శ్రమ దమాదులు — అధికారుల మందలింపులు ఆవేశం — కోపతాపాలు, మిత్ర — కొంత ఆసక్తై తాపత్రయం, ఆకాల భోజనం సంభవం, కృత్తిక వారికి జాగ్రత్తసూచన.

మిథునం: సాహస కార్యాలకై ఎగబడకండి. కాస్త వెనకా ముందు ఆలోచించండి. అంతరంగిక శత్రువు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలు సాధారణంగా వుంటాయి ప్రయాణాలలో మెలకువ అవసరం.

కర్కాటకం: కుటుంబ సమస్యలున్నా, రోగ ఋణ బాధలు అదుపులో వుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యో గాలు లాభసాటిగా వుంటాయి.

సింహం: తీవ్రాలోచనలు చేస్తారు. సమస్యలు కొన్ని పరిష్కార మవుతాయి. సభలందు పలుకుబడి వుంటుంది. వృత్తిలో ప్రోత్సాహం సంభవం.

కన్య: గృహ సమస్యలు వేధిస్తాయి. ఆడవా రాలకు అధిక వ్యయం చేస్తారు. విద్యా కార్యక్రమాలు సాగవు వృథా ఆలోచనలు మానండి ఉత్తర వారికి శాంతి తక్కువ.

తుల: శ్రమ దమాదులున్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యయ ప్రయాసలున్నా వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. సంఘంలో కీర్తి గౌరవా లుంటాయి.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు కాని ఆవేశాలకు లోను కావద్దు తెలియని శ్రమ ఎక్కువ. కుటుంబ సమస్య లుంటాయి.

ధనుస్సు: వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా వుంటాయి కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం: వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారాలు, శ్రమదమాదులు గల వృత్తి ఉద్యోగాలు — ఆరోగ్యలోపం — ఉద్యోగు లకు స్థాన చలన యోగసూచన. ఉత్తరాషాఢ వారికి జాగ్రత్త సూచన.

కుంభం: అనుకూల మయిన రోజు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా వుంటాయి. అధికా రుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం సంభవం.

మీనం: వృత్తి వ్యాపారాలలో వాట — అధిక భారం ఎక్కువ. ప్రయత్నాలు శ్రమా నంతరం ఫలిస్తాయి. కార్యక్రమాలు ఉత్సాహంతో నిర్వహిస్తారు.

చిత్రజగత్తు



'మన అల్లుడికి పోయిన పండక్కి— కొంటామన్న రిస్టువాచీ ఈ సారి కొని ఇస్తే మంచిది. అతగాడి చేతిలో ఐదో, ఆరో నోట్లు ఉన్నాయి!'

త్వరలోనే వియత్నాంలో పూర్తిగా యుద్ధవిరమణ

తన పరిపాలనలో చెప్పుకోనదగిన ప్రధానాంశమని ప్రెసిడెంట్ నిక్సన్ ప్రకటన

వాషింగ్టన్, జనవరి 5: "న్యాయసమ్మతమైన శాంతిని సాధించే పద్ధతిలో అమెరికా వియత్నాం నుంచి తన సైనికులను ఉపసంహరించుకుంటున్న"దని ప్రెసిడెంట్ నిక్సన్ నిన్న చెప్పారు.

వియత్నాం సమస్య పరిష్కారం కావటానికి తాను చేస్తున్న కృషి సఫలం అవుతున్నదని, తన పరిపాలనలోని మొదటి రెండు సంవత్సరాలలో ఇది ప్రధానంగా చెప్పుకోదగినదని నిక్సన్ నిన్న రాత్రి టెలివిజన్‌లో ప్రసంగిస్తూ అన్నారు.

"వియత్నాంలో యుద్ధం పూర్తిగా అంతం కాలేదు. అయితే ముగింపు కనుచూపు మేరలో ఉన్నది" అని ప్రెసిడెంట్ నిక్సన్ అన్నారు.

ఉత్తర వియత్నాంపై బాంబుల దాడిని తిరిగి ప్రారంభించే అభిప్రాయం తనకు లేదని నిక్సన్ చెప్పారు. అమెరికా సైనికులను రక్షించడానికి అత్యవసరమైతే తప్ప ఉత్తర వియత్నాంపై బాంబుల దాడి తిరిగి ప్రారంభించే అవకాశం లేదని ఆయన అన్నారు.

వియత్నాం నుండి ఇప్పటికి 2.65 లక్షల మంది అమెరికన్ సైనికులను ఉపసంహరించినట్లు నిక్సన్ వెల్లడించారు. మే నెలనాటికి మరి కొందరు సైనికుల ఉపసంహరణ కూడా జరుగుతుందని, అయితే ఇది జరిగిన తర్వాత కూడా వియత్నాంలో 2.80 లక్షలమంది అమెరికన్ సైనికులు ఉంటారని ఆయన చెప్పారు. సైనికుల ఉపసంహరణను అవకాశంగా చేసుకొని ఉత్తర వియత్నాం తన దాడులను ఎక్కువ చేస్తే అమెరికా బాంబుల దాడి ప్రారంభించక తప్పదని ఆయన అన్నారు.

1971లో అమెరికా తన విదేశ వ్యవహారాల సమస్యలను స్వదేశ సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించుకోగలదని, ముఖ్యంగా రష్యాతో సంబంధాలు అభివృద్ధి చేసుకోగలదని ప్రెసిడెంట్ నిక్సన్ ఆశాభావం వెల్లడించారు.

తాను ప్రతిపాదించిన సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ తిరస్కరించటం తనకు ఆశాభంగం కలిగించిందని ఆయన అన్నారు.

ఇజ్రేల్‌ను కాపాడటానికై మధ్యప్రాచ్యంలో అమెరికా జోక్యం చేసుకొనే ప్రసక్తి లేదని నిక్సన్ చెప్పారు.

ఇజ్రేల్ ప్రజలు, ఆ పొరుగు దేశాల ప్రజలు కూడా శాంతినే కోరుకుంటున్నారని, వారి నాయకులు ఇందుకొరకే కృషి చేస్తున్నారని నిక్సన్ అన్నారు.

మనీలా, జనవరి 5: మనీలా సమీపంలోని ఒక పట్టణంవద్ద నేడు రెండు బస్సులు ఢీకొని, 16 మంది మరణించారు. మరొక 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులకు రెంటింటికి నిప్పంటుకుని, మంటలలో చిక్కుకుని 16 మంది చనిపోయారు. మిగిలినవారు బ్రతికి బయటపడ్డారు.

ఏజన్సీ ప్రాంతాలలో 'ముఠాదారీ' రద్దు

హైదరాబాద్, జనవరి 5: ఏజన్సీ ప్రాంతాలలో "మహల్," "ముఠాదారీ" మొదలైన దళారీకౌలుదారీ విధానాలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది. ఈ ఉత్తరువులు డిశంబర్ 26 నుండి అమలులోకి వచ్చినాయి. ఈ ప్రాంతాలలో కౌలుదారీ అన్ని రైత్వారీవిధానం ప్రకారం క్రమబద్ధం చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.

ఏజన్సీ ప్రాంతాలలోని గిరిజనుల పరిస్థితిని మెరుగుపరచటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది అతిముఖ్యమైనది కాగలదు.

ఖమ్మం జిల్లాలోని మహల్ భూముల యజమానులకు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలోని "ముఠా" భూముల యజమానులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది.

ఏజన్సీ ప్రాంతాలలోని వ్యవసాయభూములు, 1970, డిశంబర్ 26 నాటికి కనీసం 8 సంవత్సరాలనుండి తమ ఆధీనంలో ఉంచుకొనే గిరిజనేతరులకు ఆ భూములకు పట్టాలు లభిస్తాయి. ఇతర గిరిజనేతరులకు పట్టాలు లభించవు.

మహల్ భూములకు సంబంధించినంతవరకు లంకభూములపై ఎవరికీ రైత్వారీ పట్టాలు లభించవు.

'మహల్,' 'ముఠా' విధానాలరద్దును అమలు జరపటానికై ప్రభుత్వం ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. ఈ అధికారి కార్యాలయం రాజమండ్రిలో ఉంటుంది.

బెంగాల్ అసెంబ్లీకి మార్చిలో ఎన్నికలు?

న్యూఢిల్లీ, జనవరి 5: లోక్‌సభతోపాటు, పశ్చిమ బెంగాల్ శాసనసభకు కూడా మధ్యంతర ఎన్నికలు నిర్వహించడం ఖాయమని అయితే యితర రాష్ట్రాలతోపాటు కాకుండా విడిగా ఎన్నికలు జరిపే అవకాశంకలదని విశ్వసనీయంగా తెలియ వస్తున్నది.

ఫిబ్రవరి 26నుండి మార్చి 4వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.

బెంగాల్ విషయంలో ఎన్నికలను మరి కొన్ని రోజులకు వాయిదా వేసి మార్చిలో కొ... రోజుల అనంతరం నిర్వహించాలని ఏ కమిషన్‌ను కోరే అవకాశం ఉన్నది పోలింగ్ సమయంలో తగిన రక్షణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేశారు

ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగే సమయంలో బెంగాల్‌లో తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం కష్టమని అందుచేతనే మార్చిలో కొంత ఆలస్యంగా బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపవచ్చునని భావిస్తున్నారు

ఈ రోజు జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో అనేక సమస్యలను చర్చించి ఇప్పటికీ బెంగాల్ సమస్య ప్రస్తావనకు రాలేదని తెలుస్తున్నది.

'ఎన్నికలలో ఏపార్టీకి మెజారిటీఉండదట'

పి. ఎస్. పి. అధ్యక్షుడు శ్రీ గోరే ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 5 లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ఈసారి ఏపార్టీకి పూర్తి మెజారిటీ ఉండబోదని ప్రజాసోషలిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎన్. జి. గోరే నేడు ప్రకటించారు యు. ఎన్. ఐ. విలేఖరికిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొత్త కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాట్లు గురించి, రేపు ప్రధాని ఇందిరాగాంధి, ఇతర నాయకులను కలుసుకొని తాము చర్చించగలమని అన్నారు.

లోక్‌సభకు కృష్ణమీనన్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 5. మాజీ రక్షణ మంత్రి, రద్దు అయిన లోక్‌సభ సభ్యుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ కేరళలోని తెల్లిచెరీ నియోజకవర్గం నుండి రానున్న మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేయడానికి నిశ్చయించారు.

కేరళ నుండి శ్రీ మీనన్ పోటీ చేయడం ఇదే ప్రథమం

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలో క్రితంసారి ఆయన మిడ్నపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు

ఆంధ్ర, తెలంగాణాల మధ్య సుహృద్భావానికై సంజీవరెడ్డికృషి

ఎన్నికల సంరంభం అనంతరం ప్రారంభించనున్నట్లు వెల్లడి

హైదరాబాద్, జనవరి 5: ఎన్నికల సంరంభం తగ్గిన వెంటనే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలమధ్య సుహృద్భావాన్ని సంపాదించేటందుకు తాను కృషిచేయగలనని పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డి జంటనగరాలలోని యువజనులనుద్దేశించి ప్రసంగిస్తూ హామీ ఇచ్చారు.

1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఆందోళన జరుగుతున్న రోజులలో చిన్నరాష్ట్రాలను ఏర్పాటుచేసే విషయాన్ని గురించి పరిశీలించడానికి, ఒక కమిషన్‌ను ఏర్పాటుచేయవలసిందిగా తాను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి సలహా ఇచ్చానని ఆయన వెల్లడించారు. తనసలహాను ఆమె అనుసరించి వున్నట్లయితే, ఆ కమిషన్ నివేదిక ఈనాటికి తయారై వుండేదని ఆయన అన్నారు. దేనికదిగా నూతన రాష్ట్రాలను సృజించే ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. ప్రధాని ఈరోజు తెలంగాణాను అంగీకరించినట్లయితే, ఎన్నో ఏళ్ళుగా నలుగుతున్న విదర్భ సమస్యనుకూడా పరిష్కరించవలసి వుంటుంది. కాబట్టి ఈవిషయాలను రాజకీయ వ్యవహారాలుగా పరిగణించరాదు. అయితే, "మనం విడిపోయే పక్షంలో, సుహృద్భావంతో, పరస్పరాంగీకారంతోనే విడిపోవాలి". ఈ విషయంలో పరిస్థితి మరింత క్షీణించకుండా వుండడానికిగాను, తాను ఇన్ని నాళ్ళ మౌనం వహించి వున్నానని ఆయన అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని, అయితే ఇటువంటి సమస్యలను రాజకీయాలు తగిలించరాదని ఆయన అన్నారు. ఈ రెండు ప్రాంతాలమధ్య ఉద్రిక్తత చెలరేగకుండా నివారించడానికి ఎవరేత్యాగం చేయవలసిందిగా తాను శ్రీ బ్రహ్మానందరెడ్డికి సలహా ఇచ్చానని, ఆయన అన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి "వ్యక్తిగత ప్రతిష్ఠ" కోసం కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చారని ఆయన విమర్శించారు.

లోక్‌సభకు జరిగే ఎన్నికలలో తాను పోటీ చేయకపోవడాన్ని గురించి ఆయన ప్రస్తావించి, ఇది రాజకీయాలనుంచి వైదొలగే కళలో ఇది ఒకభాగమని దేశంలోని పెద్దలైన నాయకులు అందరూ ఇలా చేయాలని అన్నారు.

శ్రీ జి. సత్యనారాయణ (ఎం. ఎల్. ఏ., పాతకాంగ్రెస్) స్వాగతం పలికారు.

ఖోస్లాకమిషన్ విచారణ

(1వ పేజీ తరువాయి)

భారత్‌నుంచి వెళ్లిపోయి, అక్షరాజ్యాలతో (జర్మనీ, ఇటలీ, జపాన్) చేరి, దేశ స్వాతంత్ర్యానికి యుద్ధం చేయవలసిందని తాను నేతాజీకి సలహా ఇచ్చినట్లు సాక్షి అన్నారు.

శ్రీ ఖోస్లా: ఏ యేదేశాలు అక్షరాజ్యాలుగా రూపొందుతాయో మీకు 1939 లోనే తెలుసా?

సాక్షి: తెలుసు నేను వూహించాను.

శ్రీ ఖోస్లా: మీరు మీరహస్య పథకాలు నెరవేర్చేటప్పుడు నల్లద్దాల కళ్ళజోడు, కృత్రిమగడ్డాలు, మీసాలు, కట్టుడు పళ్ళు పెట్టుకుంటారా?

సాక్షి: అవును

ఒకసారి లార్డ్ మౌంట్‌బాటెన్ తనను కాల్చివేయడానికి స్కాట్లండ్‌యార్డు డిటెక్టివ్‌లను పంపారని, అయితే తానెలాగో తప్పించుకొన్నానని సాక్షి అన్నారు.

గాంధీజీ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో తాను చేరనందుకు నాథూరామ్ గోడ్సే కూడా తనను కాల్చిచంపడానికి ప్రయత్నించాడని శ్రీ దీక్షిత్ తెలిపారు.

కలపవ్యాపారి సాక్ష్యం

అంతకుముందు యు. పి. లోని ఎటావాకు చెందిన కలపవ్యాపారి శ్రీ బ్రజేంద్ర స్వరూప్ సాక్ష్యమిస్తూ, షోల్మారీ ఆశ్రమంలోని బాబాయే నేతాజీ యని అన్నారు.

నేతాజీ ఒకసారి తనకు, "విజ్ఞానంద" అనేపేరుతో సంతకంచేసి వ్రాసిన ఉత్తరం ప్రకారం, తాను ఆయనకు రు 800 నగదు, కొన్ని దుస్తులు, ఒక గొడుగు పంపానని వెల్లడించారు.

శ్రీ ఖోస్లా: మీకు ఈ నగదు ఎక్కడి నుంచి లభించింది?

సాక్షి: నేనీవిషయాన్ని వెల్లడించను.

అక్టోబరు 7 న మీరట్‌లోని "జాదూగిర్—కా—బాగ్"లో ఒక సాధువుచూశానని, ఆయనే 'నేతాజీ' అని గుర్తుపట్టానని తెలిపారు.

"దారిచూపించడానికై" మీరట్‌నుంచి, బెనారస్‌కు తనతో కారులోరమ్మని నేతాజీ తనను కోరారని కూడా ఆయన అన్నారు.

ఖోస్లాకమిషన్ విచారణ రేపు ఇక్కడ పూర్తి అవుతుంది.

ఈ నెల 20 న కమిషన్ బొంబాయిలో విచారణ ప్రారంభిస్తుంది. వచ్చే నెల 5 నుంచి 8 వరకు మద్రాసులో కమిషన్ విచారణ జరుపుతుంది.

విచిత్ర నాగలి

ఈ నాగలితో రోజుకు 2 యెకరములు గడ్డ లేకుండా దున్నవచ్చును.

గుంటూరు, డిసెంబరు 30: వి.ఎం. తేవరు అండ్ సన్సు, మేలూరు, మధురై జిల్లా, తమిళనాడువారిచే తయారుచేయబడిన 'బోస్ రాకెట్ జంటనాగలి'లోగడ ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలలో ప్రకటించిన ప్రకారము యీ కంపెనీవారు యీ దిగువ వుదహరించిన చోట్లలో, జనవరి నెలలో భూమి దున్ని రైతులకు చూపించెదరు.

1. కైకలూరు ,, 6, 7 తేదీలు టి. బి. (రహదారి బంగ్లా)
2. గుడివాడ ,, 8, 9 తేదీలు ఉడిపిలాడ్జి
3. మచిలీపట్నం ,, 10, 11 ,, యిందిరా భవనము

Advt.



గ్రేట్ ఓరియంటల్ సర్కస్

విశాఖపట్టణం—మహారాణీపేటలో

(ఫోన్ నెం: 5241)

రోజూ 2 ఆటలు.

-శని, ఆదివారం సెలవు రోజులలో మ గం. 2—45కు మ్యాటినీ ప్రదర్శనలు కలవు.

సర్కస్ చరిత్రలో నమ్మడానికి వీలులేనటు వంటి గొప్ప తాజా ఫీట్లు—అందచందాలు విరజిమ్మే అంతర్జాతీయ కళాకారులు, ఆవేశరకాల వన్యమృగాలతో కలసి చేసే సాహసికమైన ఫీట్లు ప్రదర్శన.

స్పెషల్, మరియు 1 క్లాసుకు రోజూ ఉదయం 8 మంది 11—30 గం వరకు అడ్వాన్సు బుకింగ్ యివ్వబడును

SUVARNA

25% అంతకుమించి పొదుపు చెయ్యండి

సంక్రాంతి అమ్మకం

చీరలు
షర్టింగులు
సూటింగ్సు
మరియు
దుస్తులు

సింధీ హాలులో

(ఇండియన్ బ్యాంక్ వెనుక)
2 వ క్రాస్, కెంపెగౌడ రోడ్డు, బెంగుళూరు—9
రోజూ ఉ 10 గం. ల నుండి రాత్రి 8 గం. ల వరకు ఆదివారం కూడా ఉంటుంది.
(రు 1000 బహుమతి గెలుచుకోండి)

ధరల పెరుగుదలపట్ల రాష్ట్ర ఐ.ఎన్.టి.యు.సి. [illegible] ఆందోళన

విశాఖపట్నం, జనవరి 5: నిత్యావసర వస్తువులు, ఆహారపదార్థాల ధరలు విపరీతంగా పెరగటం వల్ల జీవనవ్యయం పెరిగిపోతున్నదని కార్మికులకు వచ్చే జీతాలు సరిపోవడం లేదని అఖిలభారత జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ రాష్ట్రశాఖ కార్యవర్గం తీవ్ర ఆందోళన ప్రకటించింది

రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ బి. ఎన్. మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. కార్మికమంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి కూడా సమావేశానికి హాజరైనారు.

కార్యవర్గం ఆమోదించిన తీర్మానంలో — దేశంలో వర్షాలు బాగాకురిసి, పంటలు బాగా పండినప్పటికీ, ధరలపై ఇంకా దాని ప్రభావం ఏమీ వుండటంలేదని పైగా ఇంకా పెరిగే ధోరణి కనిపిస్తున్నదని పేర్కొన్నారు.

ధరలు పెరుగుదలను అరికట్టడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, ఇటీవల కొన్నిచర్యల సిబ్బంది జీతాలు పెంచినదానికి తగిన ఫలితం ఇప్పుడే కనిపించుతుందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

నిరుద్యోగ సమస్య

కార్యవర్గం మరొక తీర్మానంలో శిక్షి... ద్యోగుల సంఖ్య దేశంలో పెరుగుతున్నందుకు ముఖ్యంగా విద్యావంతులైన వారిలో నిరుద్యోగులు ఎక్కువ వున్నందుకు తన ఆందోళన ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళిక ఏదీ సమగ్ర పంతంగా రూపొందించలేదని కార్యవర్గం పేర్కొన్నది.

ఈ సమయంలో ఒక కమిషన్ నియమించడం మాని కేంద్రప్రభుత్వానికి ఈ సమస్యపట్ల గల ఉదాసీన వైఖరి ద్యోతకం అవుతున్నదని ఈ తీర్మానంలో వివరించారు.

కార్మికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించడానికి పెద్దైన పథకాలు చేపట్టాలని — అందుకు దేశంలోని వివిధ నదులను కలపడం ద్వారా సేద్యపు సౌకర్యాలు పెంచవచ్చు నని విద్యుచ్ఛక్తికి 'జాతీయ గ్రిడ్' ఏర్పాటు చేయడం, మేజరు ఇరిగేషను, రోడ్డు నిర్మాణం పనులు, భవనాల నిర్మాణం, గ్రామాలలో చిన్న పరిశ్రమలు ప్రారంభించాలని కార్యవర్గం సూచించింది.

లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసును బలపరచాలని తీర్మానించారు. మరికొన్ని తీర్మానాలు ఆమోదించారు.

Agents Amar Textiles, Opp. Vastralatha, Vijayawada-1, Suryakant Ra...klal & Co., 40 Ramgopalpet Secunderabad
Stockists VIJAYAWADA Kirti Cloth Corpn., 68, Vastralatha, Indira Textiles, Vastralatha, HYDERABAD. S. Vinodkumar, Patel Market, Subleka Silk House, Pather Ghati.

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

'సాత్వినా' కల్కశుద్ధిమందు

మేహము,కురుపులు,నల్లతాగిరంగుమచ్చలు, మానని పుండు - గజచర్మము, తరితేమాను శోభి మచ్చలు హరించును. సీసా రు. 12 దరకా ప్రకటనం, సత్యనారాయణపురం, విజయవాడ—3.

ప్రకటనలు

ట్రేడ్ మార్కులు

ట్రేడ్ మార్కులు — పేటెంట్లు — డిజైన్లు — ఆల్ ఇండియా గవర్నమెంటు రిజిస్ట్రేషను— కథలు— పాటలు—గవర్నమెంటు శాసీర్సెటు. వివరములకు: ఎల్. ఆర్. స్వామి కం., ట్రేడ్ మార్క్సు ఏజంట్లు, 96-ఏ, ఫ్రాంట్ రోడ్డు, తేనాంపేట, మద్రాసు—18 ఫోన్: 443629.

విజయవాడ పూర్ణానందం పేటలో గోకిన్ కేఫ్కు ఉత్తర వైపున నాకు సంపూర్ణ హక్కు భుక్తములు కలిగి (ట్రావెలర్స్) లాడ్జి అనే పేరుతో వ్యవహరించబడుతున్న 700 చ. గజముల స్థలములో యున్న డాబా యిల్లు పెంకుటిళ్లు 2 న్నూ వగైరా (పెమిసెస్)ను నేను విక్రయించదలచాను. పలయువారు తాతోగాని, నా విజయవాడ వకీలు శ్రీ చెరుకు వల్లి వెట్సూథిరామయ్యగారితో గాని సంప్రదించవలెను

ఉప్పేటి విమలమ్మ,
ముంగమూరివారి వీధి,
నెల్లూరు. 4—1—71

అమ్మకము

ఖుండ్ల స్థలం అమ్మకం

కృష్ణా జిల్లా కైకలూరు టవున్లో గుడి వాడ్స — భీమవరం మెయిన్ రోడ్డుమీద బజారు సెంటరులో మమారు 475 చ. గజములు గల ఖాళీ స్థలము అందులో గల రెండు దాబా కొట్లు అమ్మబడును కొనదలచువారు వివరములకు:—

బండా శారదాంబ,
సత్రి తుమ్మలపల్లి బాలకృష్ణరావు
అడ్వకేట్లు, కైకలూరు

ఎడ్యుకేషనల్

గ్రాడ్యుయేట్స్, అండ్ అగ్రికల్చర్ ఫస్ట్ క్లాసు గ్రేడ్ మెన్ గ్రేడ్—2 గను ఫారం అసిస్టెంట్స్ గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీ లకు హాజరు అగుటకు 8 వ తరగతి పాసు, పి యు సి లోపు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి పాసైన మెరిట్ స్కాలర్ షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ.గు అవకాశములు గలవు అగ్రికల్చర్ కోర్సులకు పోస్ట్ ట్యూషన్ కూడ లదు

1 తిలక్రోడ్— అనంతపురం, 2. మెయిన్రోడ్—అమలాపురం 3 కాకినాడ 4. భీమవరం 5 గుడివాడ 6 ఒంగోలు 7. మచిలీపట్నం 8 ఎరా రావుపేట 9. విశాఖపట్నం 10 కడప 11 నిజామాబాద్ 12. నల్గొండ మొదలగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ను యిగువ హెడ్డా ఫీజుకు రు 1— ఎం.ఒ. చేసి పొందవలెను.

SSW Ag T. INSTITUTE,
Ramaraopeta, KAKINADA-4.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అటవీ శాఖ
టెండరు నోటీసు

నెం డి/2095/70

ఈ దిగువ సుదహరించిన వస్తువులను నమ్మేయు చేసే నిమిత్తం 16.2.1971 తేదీ ఉదయం 11 గంటల లోపుగా డివిజనల్ సాయిల్ కన్సర్వేషన్ ఆఫీసర్, అరకువ్యాలీ విశాఖపట్నం జిల్లా (ఏ.పి) వారికి చేరునట్లుగా డూప్లికేటులో సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుచున్నవి. టెండర్లను దిగువ సంతకం చేసిన వారు గాని, ఆయన నామినీ గాని అదే రోజున మ. 3 గం.లకు హాజరు కాగోరిన టెండరు దారుల లేదా వారి ప్రతినిధుల సమక్షంలో తెరువబడును.

ప్రతి టెండరుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డివిజనల్ సాయిల్ కన్సర్వేషన్ ఆఫీసర్ ఆరకువాలీ (డిసిగ్నేషన్ మాత్రమే) పేర డిపాజిట్ రసీదు రూపంలో రు 6,000 — సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి తీసుకున్న రసీదును జతపరచి పంపవలెను.

సరకు వివరం: 12 గజ్ జి. ఐ. బార్బ్డ్వైర్,2ply 0.91మి. నుంచి1.22మి. 4 పాయింట్లు ఎడంగా 14 గాజు బార్బులు.

సరకు ధర సుమారుగా: రు 60,000

షరతులు: టెండర్లకు సంబంధించిన షరతుల వివరాలు డివిజనల్ సాయిల్ కన్సర్వేషన్ ఆఫీసర్, అరకువ్యాలీ నుంచి స్వయంగా ఉచితంగాను పోస్టు ద్వారా అయితే 0.75 పైసల స్టాంపు అంటించిన తమ అడ్రసు వ్రాసిన కవరు పంపడం ద్వారాను పొంద వచ్చును.

ఎం. సుందర్సింగ్,
డివిజనల్ సాయిల్ కన్సర్వేషన్
ఆఫీసర్, అరకువ్యాలీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ప్రజా పనుల శాఖ

ఈ దిగువనుదహరించిన పనికి సీలువేసిన టెండర్లు పి. డబ్ల్యు. డి. రిజిస్టర్డుక్లాసు 3 కంట్రాక్టర్లనుండి నిర్ణీతఫారములలో కోరబడుచున్నవి.

నెం. పనిపేరు.

1. శ్రీకాకుళంజిల్లా, శ్రీకాకుళం తాలూకా రోణంకి గ్రామంవద్ద వంశధార నదిపై పంపింగుస్కీము మరియు దానికి సంబంధించిన ఉపపనుల నిర్మాణముచేయుట.
డిపాజిట్టు రు. 5,300/—
కంట్రాక్టు ఫారము ఖరీదు అమ్మకం వన్ప్తో రు. 20—60
పనిపూర్తి చేయుటకుగడువు: మార్చి 1972.
టెండరు పత్రములకొరకు ధరఖాస్తులు పంపుకొనుటకుఆఖరుతేదీ25—1—71
టెండరు పత్రములు అమ్మబడు తేదీలు 27—1—71 నుండి 3—2—71.

సీలువేయబడిన టెండర్లు, విశాఖపట్నం—2 వాల్తేరు సర్కిలు, సూపరింటెండింగు ఇంజనీరు వారి కార్యాలయమునకు 5—2—71, తేదీ సాయంత్రము 4గంటల లోగా అందునట్లు పంపవలెను. టెండర్లు అదేరోజు సాయంత్రం 4—30 గంటలకు హాజరైన టెండరుదార్లు లేక వారి ఏజంట్ల సమక్షములో తెరువబడును.

టెండరు పత్రములఖరీదు ప్రభుత్వ ఖజానాలో శ్రీకాకుళం డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి డబ్ల్యు డి శ్రీకాకుళంవారి ఖాతాలో పిడబ్ల్యు 3 అదర్ రెమిటెన్సెస్ హెడ్డుకు జమపడునట్లుగా రుసుముచెల్లించి చలానా పొందవలయును సదరు చలానాను టెండరు పత్రములకొరకు పంపుకునే దరఖాస్తుతో తప్పక జతపర్చవలెను చలానా లేని దరఖాస్తులు అంగీకరింపబడవు. టెండర పత్రములు సూపరింటెండింగు ఇంజనీరువారి కార్యాలయములో పనిచేయువేళలందు పైసుదహరించిన తేదీలలో పొందవచ్చును టెండరు పత్రములు పోస్టుద్వారా పంపబడవు

టెండరు డిపాజిట్టుసొమ్మును ప్రభుత్వ ఖజానాలో శ్రీకాకుళం డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి డబ్ల్యు డి శ్రీకాకుళం వారి ఖాతాలో "రివెన్యూ డిపాజిట్టు" హెడ్డులో జమపడునట్లుగా చెల్లించి, చలానాపొంది టెండరు పత్రములతో జతపర్చవలెను డిపాజిట్టు చలానా జతపర్చని టెండర్లు అంగీకరింపబడవు

ఏ ఒక్క టెండరుగాని అన్ని టెండర్లుగానీ, ఏ కారణము చూపకయే నిరాకరించుటకు విశాఖపట్నం—2 వాల్తేరుసర్కిలు సూపరింటెండింగు యింజనీరు వారికి సర్వహక్కులుగలవు

(సం) కె. జగన్నాథరావు,
సూపరింటెండింగు ఇంజనీరు,
వాల్తేరుసర్కిలు,
విశాఖపట్నం—2

విశాఖపట్నం పోర్టు ట్రస్టు
టెండరు నోటీసు

"పశ్చిమకొనను ఆయిల్ రిఫైనరీ వార్ఫ్ సౌత్ ప్రొటెక్షన్" పనికి అనుభవంకల కంట్రాక్టరులనుంచి నిర్ణీత ఫారాలలో సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి. ఈ పనికి అంచనా వేయబడిన ఖరీదు మొత్తం రు 2,24,100— టెండర్లు చీఫ్ ఇంజనీర్, విశాఖపట్నం, పోర్టు ట్రస్టుచే 29. 1. 71 తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు స్వీకరించబడును. టెండర్లు అదేరోజున హాజరైన టెండరు దారుల సమక్షంలో మధ్యాహ్నం 3. 05 గంటలకు పిమ్మట టెండరు కమిటీచే తెరువబడును.

2. టెండరు ఫారములు, స్పెసిఫికేషన్లు పొందుటకు ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అక్కౌంటెంట్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు (రెవెన్యూ ఎర్నింగ్ సెక్షన్)కు ఆఫీసు పనిచేసే ఏరోజులలోనైనా టెండరు ఫారముల సెట్టు 1కి రు 15—(పదిహేను రూపాయలు), వంతున రొఖ్ఖం చెల్లించి పొందవలెను. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్నుంచి తీసుకున్నరొఖ్ఖపు రసీదును జతపరచి టెండరు ఫారాలకై దరఖాస్తును చీఫ్ ఇంజనీర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు పంపవలెను. దరఖాస్తులో స్పష్టంగా1. ఏపనికోసం యీసొమ్ము డిపాజిట్ చెయ్యబడినదీ, 2. టెండరు పంపదలచిన కంట్రాక్టరుపేరు 3. అతని చిరునామా, టెండరు ఫారాల ఖరీదును మనియార్డరు ద్వారా పంపే పక్షంలో మనియార్డరు కూపనులో ఏపనికోసం టెండరు ఫారాలు కావలసినదీ స్పష్టంగా వ్రాయకపోతే, టెండరుఫారాలు జారీకాకపోవచ్చు. దీనికి పోర్టు ట్రస్టు బాధ్యత వహించదు.

4. టెండర్లు పంపదలచినవారు రు — 2,24,000— రూపాయల ఖర్చుకుతగ్గని యిటువంటి పనిని గత మూడేళ్లలోను చేసివుంటే దానివైనం నిదర్శన సహితంగా తెలియ జేయాలి. ఈ సమాచారాలు టెండరు ఫారం కోసే దరఖాస్తులో కూడా తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే టెండరు ఫారాలు జారీ చెయ్యబడవు. పంపిన మొత్తం వాపసు యివ్వబడదు.

5. పై వివరాలు ఎలావున్నా ఏ పార్టీకైనా ఏ కారణమూ తెలుపకనే టెండరు ఫారాలు పంపకుండా వుండే అధికారం చీఫ్ ఇంజనీర్కు కలదు.

జి. ఎస్. రామయ్య,
చీఫ్ ఇంజనీర్.

కావలెను

ఇంగ్లీషు, హిందీ, తెలుగు తెలిసినవారు చీరలు అమ్ముటకు సేల్సు గరల్స్ కావలెను వివరములకు ఉ 10 గం నుండి 12 గం వరకు ఈ క్రింది వారిని సంప్రదించండి

జె సి కంపెనీ,
నయూద్ మంజిల్ ఫస్ట్ ఫ్లోర్,
రామమందిరంవద్ద,ఏలూరురోడ్,విజయవాడ—2

పుస్తకములు

"ఆధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన 'కుటీర పరిశ్రమల' వివరములు వ్రాసినారు. దీనివలన చాలామంది ప్రతినెలా వేలకు వేలు సంపాదించు చున్నారు. దీనియందు 960 పుటలు గలవు వెల 15—50 తపాలా ఖర్చు 2—50

Cottage Industry (NA-86) P.B.No 1262 Anguri Bagh Market, Delhi-6

టెండరు నోటీసు

ఉట్టుమిల్లి గ్రామ పంచాయతీ

తణుకు గోదావరిజిల్లా, రామచంద్రపురం తాలూకా ఉట్టుమిల్లిగ్రామ పంచాయతీలో యర్రావారి దొడ్డి అనబడు పాయఖానాకు గోడలుకట్టించి, సిమ్మెంటు ప్లాస్టరింగు చేయుటకునాను ది 16—1—1971తేది ఉదయం గం. 10—00ల వరకు సీలువేసిన టెండర్లు సర్పంచ్గారిచే తీసుకొనబడి, ఆ రోజు ఉ. గం. 11—00 లకు టెండరుదార్ల సమక్షమందు తెరవబడి—ఖాయపర్చడమగును. డిపాజిట్టు లేని టెండర్లు పరిశీలించబడవు. ది 15—3—71 నాటికి పని పూర్తి చేయ వలెను.

ఎస్టిమేటు మొత్తం రు 4990—
చెల్లించవలసిన డిపాజిట్టు రు 250—

సం. నంగిరెడ్డి బ్రహ్మాజీరావు
సర్పంచ్.
ఉట్టుమిల్లి గ్రామ పంచాయతీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పబ్లిక్ వర్క్సు శాఖ (నీటి పారుదల శాఖ)

సూపరింటెండింగ్ ఇంజనీరువారి కార్యాలయము నెల్లూరు సర్కిల్. నెల్లూరు.

చిట్ టెండరు నోటీసు

కాంట్రాక్టు పద్ధతి:— కె. ట్ర.

సీలువేసిన టెండర్లు 1, 2 మరియు 3 తరగతులలో (జి. ఓ. నం 1077 పి. డబ్ల్యుడి. తే 10—7—67 ది ప్రకారం.) రిజిష్టరు కాబడిన కంట్రాక్టర్ల వద్దనుండి మరియు ప్రసిద్ధిగాంచిన కాంట్రాక్టు సంస్థలనుండియు ఈ క్రిందు వుదహరించిన పనులకుగాను నెల్లూరుసర్కిల్, సూపరింటెండింగ్ యింజనీరు (నీటిపారుదలశాఖ) నెల్లూరువారిచే తే 23—1—71 దీన సాయంకాలం 4 గం ల వరకు తీసుకొనబడును. అదేరోజున సాయంకాలం గం 4—30 ని లకు తెరువబడును

వరుస క్రమము	పనిపేరు	టెండరు డాక్యుమెంట్ల ఖరీదు	టెండరు ధరావత్తు రుసుము	పనిపూర్తి చేయవలసిన కాలము
1	2.	3	4	5.
		రు—పై	రు	
1	చిత్తూరుజిల్లా — శ్రీకాళహస్తి తాలూకాలోని ఒల్లూరువద్ద రాయల చెరువును పునరుద్ధరించుట	20—60	23,000	1 సంవత్సరముల
2	చిత్తూరుజిల్లా — శ్రీకాళహస్తి తాలూకాలోని చెల్లూరు గ్రామము నదాశివ కోన వద్ద చెరువు నిర్మించుట	20—60	23,000	2½ సంవత్సరములు

1 టెండరు షెడ్యూలు కుగాను దరఖాస్తులు తీసుకొను ఆఖరుతేదీ 19—1—71. ఆ తేదికి పైబడి యిచ్చినటువంటి దరఖాస్తులు సాధారణముగా అనుమతింపబడవు డాక్యుమెంట్లు ఖరీదు దరఖాస్తుతోనే చెల్లించవలెను

2. టెండరు డాక్యుమెంట్లు సూపరింటెండింగ్ యింజనీరువారి కార్యాలయములో తేదీ 20—1—71 నుండి కార్యాలయము పనిచేయు కాలములో పొందవచ్చును (కార్యాలయము పనిచేయుకాలము గం 10—30 ని నుండి సాయంకాలం 5 గం ల వరకు)

3. చీఫ్ఇంజనీరు వారిదగ్గర రు. 50,000 — డిపాజిట్టు చేసినటువంటి కాంట్రాక్టర్లు మాత్రం యీ పనులకుగాను, కనపరచిన ధరావతులో 2/5 వ వంతు మాత్రం చెల్లించిన చాలును

4. నెల్లూరుసర్కిల్, సూపరింటెండింగ్ యింజనీరుగారు పై పనులకు వచ్చిన ఏ టెండరుగాని లేక మొత్తం టెండర్లుగాని త్రోసివుచ్చుటకు పూర్తిహక్కులు కలిగి యుండును.

(సం,) యం శివరామిరెడ్డి,
సూపరింటెండింగ్యింజనీరు,
నెల్లూరుసర్కిల్, నెల్లూరు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
రహదార్లు, మరియు భవనముల శాఖ
చిట్ టెండరు నోటీసు

No. 25694, D-3—60—1 Dt. 29-12-70

సీలువేసిన టెండర్లు ఈ క్రింద నుదహరించిన పనికి ప్రసిద్ధి చెందిన కంపెనీల నుండి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషనుకు చేరునట్లు మైలు స్టీలు రాడ్స్ సరఫరా చేయుటకు శ్రీ రహదార్లు మరియు భవనముల శాఖ, సూపరింటెండింగు యింజనీరు వారి ఆఫీసునందు 29—1—71 మ. 3—00 గం.ల వరకు తీసుకొనబడును. మరియు అదే రోజున మ.3—30 గం లకు టెండరు తెరువబడును

వ నెం.	పనిపేరు	ప్రథమ ధరావత్తు సొమ్ము	ధరావతుసొమ్ము ఎవరి ఖాతాకు జమకట్టవలసినది	టెండరు షెడ్యూళ్ళ ఖరీదు అమ్మకపు పన్నుతోనహా	పనిపూర్తి చేయు కాలము
1	ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషను నెం 226/62 ప్రకారము టెస్టు చేయబడిన మైల్ సీల్ రాడ్స్ ఈ క్రింద నుదహరించబడిన సైజులలో సరఫరా చేయుటకు	రు 5000	ఎగ్జిక్యూటివ్ యింజనీరు పి డబ్ల్యు డి (ఆర్అండ్బి) నాగావళి బ్రిడ్జి డివిజను, శ్రీకాకుళం	రు 25—75	ఒక నెల

ఎ) 10 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 7 మెట్రిక్ టన్నులు
బి) 12 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 9 మెట్రిక్ టన్నులు
సి) 16 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 6 మెట్రిక్ టన్నులు
డి) 20 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 31 మెట్రిక్ టన్నులు
ఇ) 25 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 22 మెట్రిక్ టన్నులు
ఎఫ్ 28 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 22 మెట్రిక్ టన్నులు
జి) 32 మిల్లీమీటర్ల వ్యాసము గల ఎం.ఎస్. రాడ్స్— 45 మెట్రిక్ టన్నులు

టెండరు ఫారములు కొరకు దరఖాస్తులను సూపరింటెండింగ్ ఇంజనీరు పి.డబ్ల్యు.డి. (ఆర్ అండ్ బి) కాకినాడ సర్కిలు, కాకినాడ వారికి టెండరు షెడ్యూలు ఖరీదు 3 ఆదర్ రెమిటెన్సెస్, ఎగ్జిక్యూటివ్ యింజనీరు పి.డబ్ల్యు.డి. ఆర్ అండ్ బి నాగావళి బ్రిడ్జి డివిజన్ శ్రీకాకుళం వారి ఎకౌంటుకు చెల్లించిన చలానాతో జతపరచి 20—1—71 సా. 5 గం.ల లోపున చేరునట్లు పంపవలయును.

టెండరు ఫారములు 21—1—71 తేది నుండి 25—1—71 తేదీ వరకు యివ్వబడును.

టెండరు ఫారములు పోస్టు ద్వారా పంపబడవు. అందువలన కంట్రాక్టర్లు టెండరు ఫారములను ఈ ఆఫీసు నుండి తీసుకొనవలయును.

(సం) సయ్యద్ బాద్షా మొహియుద్దీన్.
సూపరింటెండింగు యింజనీరు (ఆర్అండ్బి)
కాకినాడ సర్కిలు, కాకినాడ.

ఆగ్నేయ రైల్వే
టెండర్లు

ఈ క్రింద పేర్కొనబడిన ప్రతి పనికి విడివిడిగా సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి:—

(1) Tender Notice.
No. 6/70/KK/Engg.

దర్బిపుట్, గోరాపూర్, మరియు దర్బిపుట్ పడువా స్టేషన్లమధ్య వున్న రైల్వే వారి బండరాళ్లను 1—1/2" నుంచి 3/4" సైజు ముక్కలుగా పగులగొట్టి, దానిని దర్బిపుట్ స్టేషన్వద్ద 5లక్షలఘనపుటడుగులమేరకు కుప్పగా పేర్చి, దానినివాల్తేరుడివిజన్లోని కొత్తవలస,కిరండుల్ లైన్లోని దర్బిపుట్ స్టేషన్ వద్ద వాగన్లలోనికి లోడ్ చెయ్యాలి. ఎర్నెస్ట్ మనీ రు. 6,250 —.

(2) Tender Notice.
No. 5/70/KK/WAT/Engg.

గట్టిరాయి,,ల్లరాయి, కంకర 1 1/2" × 3/4" సైజు అది, మరియు 1" × 3/4" సైజుది సప్లయి చేయుట. కుప్పలుగా పేర్చి, దానిని వాల్తేరు డివిజనులోని కొత్తవలస — కిరండుల్ లైనులో దిగువ పేర్కొనబడిన స్టేషనులవద్ద వాగన్లలోనికి లోడ్ చేయుట.

(ఎ). దమన్జోడి — 4,00,000ఘనపు అడుగులు సైజు 1 1/2"—3/4" మరియు 1,00,000 ఘనపుటడుగులు, సైజు 1"×3/4".

(బి). కోరాపుట్ — 4,00,000 ఘ. అ. సైజు 1 1/2"—3/4" మరియు 1,00,000 ఘ. అ. సైజు 1"× 3/4".

ఎర్నెస్టు మనీ ఐటం ఏ. కు, ఐటం బి. కి ఒక్కొక్కదానికి రు. 8,000/—

టెండర్లు 20—1—71 తేది మధ్యాహ్నము 3 గంటలవరకు స్వీకరించబడి, అదే రోజున 3—30 గం. లకు తెరువబడును.

వివరాలుకల్గి టెండరు ఫారములు (ట్రాన్స్ఫర్కు వీలులేదు) 19—1—71 వరకు టెండరు 1 కి రు. 5 — వంతున (వాపసుచేయ్యబడదు) వాల్తేరులోని ఈస్ట్రన్ డివిజనల్ సూపరింటెండెంట్ గాని, వాల్తేరు, తేదీ వాల్తేరు డివిజన్లోని ఏ స్టేషన్ మాస్టరు కైనాగాని చెల్లించిన రసీదుల చూపి పొందవచ్చును.

డివిజనల్ యింజనీర్,
వాల్తేరు

మన్ను ఎగవేత నేరమని జ్ఞాపకం ఉంచుకోండి

దీని పరిణామాలు ఏమిటో తెలుసామీకు...? ?

జాగ్రత్త వహించి! అసత్య వివరాలతో పన్ను దరఖాస్తును దాఖలు చేయటమనేది, ఆదాయపు పన్ను, సంపద పన్ను మరియు బహుమతి పన్ను చట్టాలక్రింద తీవ్రమైన నేరం. మీకు పన్నుని దరఖాస్తులో చూపించని మొత్తము కన్నా ఎక్కువే మీకు వ్యయం అవ్వవచ్చు.

ఆదాయపు పన్ను చట్టం క్రింద, కనీస జరిమానా మీరు దరఖాస్తులో మరుగు పరచిన సొమ్ము మొత్తానికి సమానంగా ఉంటుంది. గరిష్ఠ జరిమానా దానికి రెండింతలు ఉంటుంది. ఇంతేకాక 6 నెలల మొదలుకొని 2 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష విధించ అవకాశమున్నది.

సంపద పన్ను ఎగవేతకూడ, సంపదపన్ను చట్టం క్రింద, తీవ్ర దుండగార్యము. మరుగు పరచిన ఆస్తికి సరూపమైన మొత్తం లేదా ఆస్తి విలువను ఎంత తగ్గించి చూపించారో దానికి సమానమైన మొత్తం, లేదా ఋణభారాన్ని ఎంత ఎక్కువ చూపించారో దానికి సమానమొత్తం, కనీస జరిమానాగా విధించబడుతుంది. అయితే దీనికి రెట్టింపు కూడ జరిమానా విధించవచ్చును. ఇంతేకాక 6 నెలల మొదలుకొని రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధింపబడవచ్చును.

బహుమతి గురించి అసత్య వివరాలివ్వటం కూడ నేరమే అలా అసత్య సమాచారం మూలంగా ఎంత పన్ను తగ్గబడుతుందో అందులో 20 శాతము మొదలుకొని 1½ రెట్లవరకు జరిమానా విధింపబడుతుంది ఇంతేకాక ఒక ఏడాది వరకూ సాధారణ జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూకూడా విధింపబడవచ్చును.

మీరు దాఖలు చేసిన దరఖాస్తులో

అసత్య సమాచారముంటే, వెంటనే సరియైన సమాచారమును అందించి దానివల్ల దుష్పరిణామాలు తప్పించుకోండి.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ
(రాజస్వము మరియు భీమా విభాగము)
ఆర్థిక మంత్రాలయము, భారత ప్రభుత్వము

davp 70/530

RAJASTHAN STATE LOTTERIES

రాజస్థాన్ స్టేట్ లాటరీస్ ఈ డ్రా సందర్భంగా ఏజంట్లను, గౌరవనీయులైన తమ ఖాతాదారులను అభినందిస్తున్నది

No. F. 6|FD|SSL| — 17 వ డ్రా ఫలితం — క్యాంపు జోధ్పూర్ 1-1-1971.

జోధ్పూర్ స్టేడియం గ్రౌండ్లో 1-1-1971 తేదీన జరిగిన రాజస్థాన్ స్టేట్ లాటరీ 17 వ డ్రా ఫలితము ఈ క్రింద ప్రకటించబడినది.

FIRST PRIZE Rs 10,00,000 A 107312

SPECIAL PRIZE Rs 1,00,000 G 997588
(Based on Daily Draw Results)

SECOND PRIZE Rs 1,00,000 G 212684

THIRD PRIZE	Rs 25,000/- each	A 581812	B 190033	C 709814	D 706701	E 483810	F 858449	G 066812	H 881712
FOURTH PRIZE	Rs. 10,000/- each	A 164931	B 233682	C 407688	D 147838	E 177686	F 217853	G 837489	H 862456

FIFTH PRIZE Rs. 1,000/- each.—

A 468538	B 124282	C 464759	D 153703	E 875548	F 206382	G 277512	H 156590
409272	294825	065652	506780	157854	873432	365141	938130
142053	508627	194260	149961	503119	993881	286752	486321
258471	590365	211002	713894	498978	687589	710531	217643
461527	119412	106180	217272	501540	154681	128730	501953

1600 CONSOLATION PRIZES OF RS 100/- EACH

ALL TICKETS ENDING WITH THE FOLLOWING FIVE DIGITS

16542	79201	52540	95344	95504	93290	99741	99560	86505	87531
97061	76458	37071	44091	61385	86699	28333	85410	25493	98101

RESULT OF DAILY DRAW

WEEKLY SPECIAL PRIZES OF Rs. 5,000/- Plus Scooter each A 566277 D 050918 D 835611 F 413240

Rs. 5 000/- EACH

F 847041	B 828560	G 368389	F 689506	H 696328	G 227723	H 918521	H 843532	C 836758	D 893533
E 882624	F 878618	G 613208	H 997092	D 485870	C 107652	G 606782	F 995350	H 844981	B 981511
B 120833	D 995638	G 568482	A 966521	F 836930	G 394488	H 884403	G 579604	C 940234	E 237708

DAILY DRAW PRIZES OF Rs 500/-

D 315662	F 656948	A 869351	E 312098	G 907091	H 255308	B 877981	E 596713	D 877247	F 510123
A 568482	G 248514	G 224338	F 097069	D 012640	D 058133	B 593662	B 918990	H 274942	G 243053
G 688832	E 244218	H 627032	G 005878	E 276080	H 054133	A 055385	D 260619	D 518833	E 386938
B 851135	E 369592	A 923680	D 266030	F 986642	F 616759	D 156996	H 209680	H 106802	B 139311
D 383894	D 615648	A 555227	A 943774	E 677041	F 238227	E 802823	F 306184	H 897742	E 986737
C 884728	A 287568	G 295497	A 536516	B 844302	F 267854	G 537974	A 207731	A 646522	E 979921
F 018551	A 216344	C 371772	H 074621	C 376111	C 866438	D 273843	C 316429	B 675711	H 006284
E 063248	H 135152	H 354627	H 309248	G 120618	A 086013	E 089712	B 537751	B 657033	A 818594
H 318680	A 298581	H 828980	D 614761	A 037801	F 987443	B 502781	G 337429	G 676338	A 906555
D 904582	A 180371	H 342032	B 292695	G 288449	B 889009	D 295792	D 259902	F 218781	E 888197
A 311640	G 214726	D 015604	G 858721	H 865231	D 787700	H 973254	E 879467	D 344401	D 576639
E 496400	A 808862	H 930766	F 278251	B 234267	B 044412	A 200761	E 098696	C 028422	A 673879
D 653654	R 546414	H 060781	G 965462	B 973221	F 898132	F 327086	D 397641	C 570480	E 076828
B 081621	C 316891	G 904393	C 068516	G 086300	F 570264	H 538594	F 389680	E 933736	E 019961
H 307660	E 567498	B 807991	D 840403	A 974700	C 251580	B 977410	A 064333	B 815635	E 918304
H 358830	C 703330	G 008977	F 906177	H 267400	H 536548	E 000790	H 205020	D 409493	B 677938
F 686909	C 107380	H 076983	D 885830	F 837707	B 849094	G 247461	E 901322	A 227032	A 687464
B 984592	H 856684	F 687492	C 570613	A 057731	E 025991	F 847401	C 607824	B 677061	E 6 783
E 078682	A 606113	C 886400	A 334635	H 217325	H 918851	F 922749	H 879972	G 727336	B 982859
B 988361	B 251090	C 248501	B 906731	B 382882	C 816619	A 863721	C 881132	D 498997	E 827452
C 788573	A 366965	A 218786	E 942961	F 544879	E 186830	G 298273	G 392181	H 076393	C 818780

All tickets in other series bearing the number of winning ticket of special prize will get consolation prize of Rs. 1,000/- each.
All tickets bearing the same number of winning tickets of Rs. 5,000/- and 500/- of Daily Draw will get a consolation prize of Rs. 50/- each.
The holders of the prize winning tickets are requested to surrender the prize winning tickets duly signed by them on reverse alongwith an advance stamped receipt for the prize money to the Director, Small Savings and State Lotteries, Rajasthan, Jaipur on or before 30TH JANUARY 1971.

LUCKY DIP RESULT FOR AGENTS

Rs. 5000/- 2nd Rs. 2500/- 3rd Rs. 1000/- each (8) 404 299 339 134 370 440 399 & 409
Rs. 500/- each (15) 168 108 116 190 412 270 431 171 171 447 391 419 434 239 & 425
Rs. 250/- each (20) 341 383 398 291 232 394 289 186 332 195 432 291 450 129 158 182 418 451 186 419

SALES OVER 5 LACS:— Shri Iqbal Chand Khurana, 3, Khurshid Market, Sadar Bazar, Delhi.
Prize for selling the largest number of tickets are admissible to the following agents — below 5 lacs.
1st prize — Mrs. S. Pal 13/1, Mahatma Gandhi Road, Calcutta-9. (a) Mrs. S. Pal, 79/2, Paddma Pakur Road, Cal. 20.
2nd prize — Shri Gyan Chand Ajmera, Motisingh Bhomiyan ka Rasta, Jaipur.
(a) Shri Chhatar Singh Kothari, Link Road, Jaipur (b) Shri Amer Singh Parakh, M.S. Bho ka Rasta, Jaipur.
3rd prize — M/s Nootan Book Depot, Bhagat Singh Market, Delhi-27.
4th prize — M/s Kismat Agency, Gheewalan ka Rasta, Johari Bazar, Jaipur.
5th prize — Shri S S Marwah Mohan Singh Palace (102) New Delhi
(a) Shri Devendra Singh Marwah 6325A Shora Kothi Pahar ganj New Delhi.
6th prize — M/s Sugal Chand Jain & Co 320 Triplicane High Road Madras-5

28 వ డ్రా : 10-2-1971

మొదటి బహుమతి :
రు. 2,50,000

రెండవ బహుమతి :
రు. 50,000

స్పెషల్ బహుమతి రు. 50,000/- (డెయిలీ డ్రా ప్రాతిపదికగా) 1,000/- లవి 4 కన్సొలేషన్ బహుమతులు స్పెషల్ వీక్లీ బహుమతి ఆదివారంనాడు 5000/- డెయిలీ డ్రా 10-1-1971 నుంచి ప్రారంభం.

మొత్తం బహుమతులు 2296.

సం.

డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్
స్టేట్ లాటరీస్ రాజస్థాన్. జైపూర్.

స్వస్తిక్
పెర్‌ఫ్యూమ్డ్
కేస్టర్ ఆయిల్

ఎంత బిరుసైన కేశములనైనా
మెత్తగా చేస్తుంది—
వాటిని రోజంతా దువ్వినవి
దువ్వినట్లు ఉంచుతుంది!

ఒత్తుగా, అందమైన కేశములు
ఆరోగ్యమైన సువాసనగల కేశములు—
రోజంతా దువ్వినవి దువ్వినట్లుగా ఉంటాయి
స్వస్తిక్ పెర్‌ఫ్యూమ్డ్ కేస్టర్ ఆయిల్
ధర్మమా అని

8 సైజుల సీసాలలో లభిస్తోంది
స్వస్తిక్ ఆయిల్ మిల్స్, బొంబాయి

Sobhi HPMA-21/70 Tel

క్రీడాలోకం

అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్

విశాఖపట్నం, జనవరి 5: ఇక్కడ జరుగు తున్న దక్షిణ మండలం అంతర్ విశ్వ విద్యాలయ క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్ర, మద్రాసు, బెంగుళూరు, కర్నాటక సెమీ ఫైనలు చేరాయి. విజయనగరంలో ఆంధ్ర—బెంగుళూరు పోటీ, కోరుకొండలో మద్రాసు, కర్నాటక పోటీ జరుగుతవి.

ఆంధ్ర కేప్టెన్ సాహసోపేతంగా చేసిన ముగింపుకు తగ్గట్లు మీడియం బౌలరు రాజేంద్రప్రసాద్ 26 పరుగులకు 6 వికెట్లు తీసుకొని, ఆంధ్ర, ఐ.ఐ.టి. మద్రాసుపై 50 పరుగుల తేడాతో గెల్పటానికి తోడ్పడ్డాడు. ఒక్క రోజులో 247 పరుగులు చేసి గెల్పటానికి వీలుగా, ఆంధ్ర రెండవ ఇన్నింగ్సు 7 వికెట్ల నష్టానికి 265 పరుగులకు ముగించింది. మొదటి ఇన్నింగ్సు మీద 19 పరుగులు వెనుకబడుటయే దీనికి కారణం. ఒక దశలో, ఐ.ఐ.టి 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

రెండు జట్లు 300కు పైగా చేసిన పోటీలో, కొద్ది పరుగుల మొదటి ఇన్నింగ్సు ఆధిక్యంతో మద్రాసు, మైసూరును ఓడించింది. రాజేంద్రప్రసాద్ వలె, మద్రాసు జట్టులో మెహతా తన జట్టు విజయమునకు సారధిగా రాణించాడు.

స్కోరు వివరం:—

1) ఆంధ్ర: 128, 265— 7వి (ముగింపు)— ఐ.ఐ.టి మద్రాసు 147, 196పై గెలుపు.

2) నాగపూర్: 149, 130 — బెంగుళూరు: 171,113(6వికెట్లకు)తో ఓటమి.

3) మద్రాసు: 354, 269(4 వికెట్లకు ముగింపు, ముకుందు 104)— మైసూరు: 331 (చంద్రశేఖర్ 68), 30—4 వికెట్లకు (అసంపూర్తి)పై గెలుపు.

4) కర్నాటక: 230, 92—కేరళ 106, 186పై గెలుపు.

కె. వెంకట్రామ రెడ్డి గ్రిగ్ పతకం

అనంత, జనవరి 5: ఏలూరు జూనియరు కళాశాల ఆట స్థలములో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా గ్రిగ్ స్పోర్ట్సులో ఏలూరు ఎస్.వి.జి. హైస్కూలు విద్యార్థి కె. వెంకట్రామారెడ్డి సీనియర్సులో చాంపియన్ పతకం గెల్చుకున్నాడు. మొత్తం ఆటల పోటీలలో ఏలూరు స్కూలు 34 మార్కులలో ప్రముఖంగా వుంది. జిల్లా కలెక్టరు శ్రీ కె. ఉమాపతి బహుమతులు అందజేస్తూ విజేతలను అభినందించిరి.

కొత్తగూడెం జట్టు గెలుపు

గిద్దలూరు, జనవరి 5: స్థానిక యంగ్ మెన్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలలో ఫుట్‌బాల్ ఫైనలులో కొత్తగూడెం ఫుట్‌బాల్ జట్టు ఆదోని కొఠారి మిల్సు జట్టును 2—1 గోలుతో ఓడించింది. విజేతల జట్టులో బాగా ఆడిన బి. ఇమామ్‌హరి, క్రిష్ణవర్‌లకు ప్రత్యేక బహుమతులు లొసంగబడినవి.

బాల్ బ్యాడ్మింటన్ ఫైనలులో పాణ్యం సిమెంట్స్ జట్టు, విజయవాడ సోషల్ క్లబ్ జట్టును 28—19, 24—29 29—24తో ఓడించింది. సెమీ ఫైనలులో ఓడిన మాచవరం ఆటగాడు రత్నమునకు ప్రత్యేక బహుమతి ఒసంగబడింది. (మ.వి)

ఇతరవార్తలు

శంకిపాడులో జరిగిన సంయుక్త సమావేశములో హైదరాబాద్, ఆంధ్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘములు రెండు విలీనం చేయుటకు తీర్మానించబడింది.

రేడియో

గురువారం, జనవరి 7
శక 1892 పుష్య 17

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—40 వాద్య గోష్ఠి, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృతపాఠం, 7—45 సంకీర్తనం, 8—30 విజయవాడ వలె, మధ్యాహ్నము: 12—05 చిత్రసీమ, 12.30 కార్మికుల కార్యక్రమము, 1—00 హెచ్. ఎస్ గురురాజాచార్, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రము: 5—30 హిందుస్తానీ సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 బాలవిహార్, 7—00 తె. వా., 7—15 పురాణ కాలక్షేపం, 7—30 కర్నాటక సంగీతం, 8—30 మీరు కోరిన పాటలు, 9—15 మేధావుల సదస్సు, 9—30 రసమంజరి, సాహిత్య కార్యక్రమము, 10.00 హెచ్. ఎస్. గురురాజాచార్, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, తిరుప్పావై, సన్నపది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, త్యాగరాజ కీర్తనలు, పంజాబీ భక్తిగేయాలు, 7—00 తె. వా. 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృత పాఠం, 7—45 సుబద్ధ సంగీత్, 8.30 ఎస్, సూర్యనారాయణమూర్తి: క్లారినెట్, మధ్యాహ్నము: 11—45 చిత్రతరంగిణి, 12—05 పండిట్ రవిశంకర్ ఆలి అక్బర్ ఖాన్: సితార్, సరోద్ యుగళం, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00ఎస్.సూర్యనారాయణమూర్తి: క్లారినెట్, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., 2—01 సందుల శ్రీరామమూర్తి, సాయంత్రము: 5—30 సందుల శ్రీరామమూర్తి, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామలక్ష్మి, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—45 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—30 రసమంజరి సాహిత్య కార్యక్రమం (హైదరాబాద్‌నుండి రిలే) 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరువళ్లి ఎళుచ్చి, 6—45 సంగీతామృతం, 7—30 ఊకోట్టై నారాయణ అయ్యంగార్: వీణ, పాల్ఘాట్ కె. కుంజుమణి: మృదంగము 8—45 చిత్రగానం, 9—30 పూవనూర్ ఎస్. రామమూర్తి, 10—00 పి.వి.జి. రమణన్, మధ్యాహ్నము: 12—00 మెల్లిశై, 12—30పి.జి.వి.రమణన్ 1—00 గాత్రం, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 5—45 మెల్లిశై, 6—30, వాద్యసంగీతం, 6—45 చిత్రగానం, 8—00 వి. ఎస్. కృష్ణమూర్తిరావు, తిరుచ్చి బాలసుబ్రాయలు: వయొలిన్, మద్రాస్ ఎ కన్నన్: మృదంగం, 9—30 పూవనూర్ ఎస్. రామమూర్తి, 10—00 చిత్రగానం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం : 5—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., సాయంత్రము: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 మహిళామండలి, 7—00 తె. వా. 9—30 మద్రాస్ ఎ వలె 10—00 గాత్రం 10—35 ప్రసార సమాప్తి.

సుదీర్ఘకాలం జీవించి వున్న గుండెమార్పురోగి

న్యూఢిల్లీ, జనవరి 5: గుండె మార్పు శస్త్ర చికిత్స చేయించుకొని సుదీర్ఘ కాలం జీవించివున్న వ్యక్తి ఇమ్మాన్యుయల్ వ్రిటియా. ఈయన పారిస్ సిటీకు చెందిన వారు. ఇమ్మాన్యుయల్‌కు రెండేళ్ళ క్రిందట శస్త్రచికిత్స చేసి మరొక గుండెను అమర్చారు. ప్రమాదంలో మరణించిన 22 ఏళ్ల నావికుని గుండెను ఆయనకు అతికించారు. ఇమ్మాన్యుయల్ వయస్సు 50 ఏళ్లు. అంటే ఇమ్మాన్యుయల్‌కు అమర్చిన గుండె ఆయనకన్న '28 ఏళ్లు' చిన్నది! ఫ్రాన్స్‌లో కొత్త గుండెలు అమర్చుకొన్న 10 మందిలో ఆయన ఒకరు. ఆయన ఒక్కరే ఎంతకాలం జీవించి వున్నారు. ముగ్గురు కూతుళ్లతో ఆయన మామూలు జీవనం సాగిస్తున్నారు. ఆయన కారు డ్రైవింగ్ చేస్తారు. సైకిల్ త్రొక్కుతారు. సిగరెట్లు కాలుస్తారు. సీటిలో ఈదుతారు. ఇంతేగాక వ్యాయామం చేస్తారు. ఆయన ఆహారం పైన నిర్బంధాలు వున్నవి.

మాంసకృతులు పుష్కలంగా ఉండే పశుగ్రాసం

లండన్, జనవరి 5: బ్రిటన్‌లోనూ, ఐరోపాలోని ఇతర దేశాలలోనూ విరివిగా జరిగిన ప్రయోగాల ఫలితంగా పశుగ్రాసంగా ఉపయోగపడే కొత్తరకం యీస్టును తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ యీస్టులో మాంసకృత్తులు విరివిగా ఉంటవి. ప్రపంచమంతటిలో యీ రకం పశుగ్రాసాన్ని తయారు చేసే కర్మాగారాలలో ఇదే పెద్దది.

ఈ యీస్టును తయారు చేస్తున్న బ్రిటిష్ పెట్రోలియమ్ ప్రయోగంగా రెండు కర్మాగారాలను, ఏడు సంవత్సరాలు నిర్వహించింది. నెదర్‌లాండ్స్‌లోని శాస్త్ర వైజ్ఞానిక పరిశోధనా సంస్థలలోనూ, బ్రిటన్, ఫ్రాన్స్‌లో పశుగ్రాసాన్ని తయారు చేసే నిపుణులూ యీ యీస్టును క్షుణ్ణంగా పరీక్షించారు దీని పేరు "టాప్రినా". కోళ్లకూ, పందులకు మంచి ఆహారం ఇది. మత్స్య వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది.

నాటక సామగ్రిలో కొన్ని
కొత్త వస్తువులు

నాటక సామగ్రికి సంబంధించిన కొన్ని కొత్త వస్తువులు సిల్కుతో తయారుచేసిన తెల్ల వెంట్రుకలచామరగొండాలు (దేవాలయాల నిమిత్తం) వంటివి మావద్దవున్న రెడీస్టాకు నుంచి ఇవ్వగలము. డ్రెస్సులలో ఉపయోగించే అన్నిరకాల బోర్డర్లుకూడా దొరకును. దీనికోసం ఇంగ్లీషులోని మా కొత్త ధరల పట్టిక కోసం అడగండి.

DHARAMSHI MULJI DRESSWALLA
132-C, Bhagatwadi, Opp. Kabutarkhana Lane, Bhuleshwar, BOMBAY-2

ఎల్లప్పుడు వాడండి
"స్టార్ కాఫీ
బిళ్లలు"

శుద్ధమైన వాసనకు రుచికి ప్రజాదరణ పొందినవి.
అత్యుత్తమమైన కాఫీతో తయారైనవి.
ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణాకు డిస్ట్రిబ్యూటర్లు కావలెను.
వెంటనే పోస్టుబాక్సు నెం. 89
మైసూరు-1 కు వ్రాయండి.

కావలెను

"ఎంజిఐ" స్టార్టర్ల విక్రయానికి డీలర్లు
ఈక్రింది చోట్ల కావలెను

1. ఆదోని 2. అనంతపురం 3. చీరాల 4. చిత్తూరు 5. కడప
6 గుంతకల్ 7. గుంటూరు 8. హిందూపూర్
9 మదనపల్లె 10 నంద్యాల 11 నెల్లూరు
12. ఒంగోలు 13 ప్రొద్దుటూరు
14. తెనాలి 15. తిరుపతి.

షోరూము, సర్వీసు సౌకర్యాలుకల పార్టీలకు ప్రాధాన్యమివ్వబడును.

దయవుంచి దరఖాస్తు చెయ్యండి:
స్విచ్‌గేర్ డివిజన్,
మెస్సర్స్ ఐ.ఏ.ఇ.సి. (హైదరాబాద్)
ప్రైవేట్ లిమిటెడ్,
173 సెకండ్‌ఫ్లోర్, ఫతేమైదాన్ నార్త్‌రోడ్,
హైదరాబాద్ - 4 (ఆంధ్రప్రదేశ్)

(ARTEX)

దక్షిణ మధ్య రైల్వే

No. B/C.439 III/B.

విజయవాడ రీసీకింగ్ షెడ్ నుంచి తాడేపల్లి నుంచి 'స్మాల్స్' క్రింద లోడ్లు మీదుగా మోటారు ట్రాన్సుపోర్టేషన్ నిమిత్తం బుక్ చెయ్యబడిన సరకు కన్సైన్‌మెంట్లను గుంటూరు, తెనాలి రైల్వే స్టేషనులకు కృష్ణా కెనాల్, మంగళగిరి, నంబూరు, పెదవడ్లపూడి, దుగ్గిరాలల మీదుగా రవాణా చెయ్యడానికి అక్కడ నుంచి రవాణా చెయ్యబడిన వాటిని తిరిగి విజయవాడ, తాడేపల్లి పెడ్లకు అదేమార్గంలో చేర్చడానికి ప్పిన్సలరీ రోడ్ సర్వీసు నిర్వహించే నిమిత్తం 22.1.71 తేదీ మ. 12 గంటల వరకు దిగువ సంతకం చేసినవారు సీలు వేయబడిన టెండరులను స్వీకరిస్తారు.

వెగ్గిన టెండరుదారు అగ్రిమెంటు వ్రాయడానికి అగ్రిమెంటు ముసాయిదా షరతులు గల విర్దిష్టమైన టెండరు ఫారములు సెట్టు 1కి రు 2 — వంతున చెల్లించి, దిగువ సంతకం చేసిన వారి ఆఫీసు నుంచి 15—1—71 మధ్యాహ్నం 3 గం. వరకు పొందవచ్చును. టెండరు ఫారాల ఖరీదు వాపసు చెయ్యబడదు.

ఇతర వివరాలు ఏమైనా కావాలంటే దిగువ సంతకం చేసిన వారి ఆఫీసు నుంచి పొందవచ్చును.

బై ఆర్డర్
డివిజనల్ సూపరింటెండెంటు.
కమ్మర్షియల్ బ్రాంచి.
విజయవాడ,
4—1—1971

Swastik

ఫుట్ వేర్ రిటెయిల్ షాపు
6-1-1971 బుధవారం
కల్పలత సూపర్ మార్కెట్
నాంపల్లి స్టేషన్ రోడ్
అబిడ్ సర్కిల్ వద్ద
హైదరాబాద్ (ఏ పి) లో
ప్రారంభిస్తున్నట్లు
ప్రకటించడానికి
సంతసిస్తున్నాము.
స్వస్తిక్ రబ్బర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్
ఖడ్కీ, పూనా - 3.
ఒక్కరూ రండి -
అందరూ రండి

మెట్టూరు కెమికల్స్
కావేరి బ్రాండ్
స్టెబుల్ బ్లీచింగ్ పౌడర్
నీరును శుభ్రపరచుటకు మరియు
పరిసర ప్రాంతములను ఆరోగ్యముగ వుంచుటకు
(గృహోపయోగములకు ఇప్పుడు చిన్న ప్యాకెట్లలో దొరకుతోంది
ఆంధ్రప్రదేశ్ అంతటకు స్టాకిస్టులు:
ఆల్ఫా కెమ్స్ కార్పొరేషన్
6-2-949 రాజభవన్ రోడ్, హైదరాబాద్-4. (ఆం. ప్ర.)

రైతులారా!
హిందుస్థాన్ ఏంటిబయోటిక్స్ లిమిటెడ్, పింప్రి, పూనా-18 వారి
ఆరోఫంగిన్ (శిలీంధ్రనాశక ఏంటిబయోటిక్) మరియు స్ట్రెప్టోసైక్లిన్ (క్రిమినాశక ఏంటిబయోటిక్)
మీ కిష్టుడు చేరువలో లభిస్తున్నాయి!



మీ వరి, మిరప, బంగాళా దుంప మరియు వేరు శనగ పంటి వాణిజ్య పంటలను కీటకములు బూజు, మొదలైన తెగుళ్ళ నుండి రక్షించుకుని ఎక్కువ లాభాలను సంపాదించండి రెండు మందులూ, తోకు గాను విడి విడి గానూ తేలికగా లభించ గలవు

ఆంధ్ర ప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు
హైదరాబాద్ జిల్లా
అనంతపూర్ జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ కంతటికి
703 B



సిద్ధమైన
టెరికాట్

అందరికీ
అనువైన
పాప్లిన్లు!

కేలి—క్లాత్
పాప్లిన్లు

బేంకర్
మెర్సిరైజ్డ్, సాన్ఫొరైజ్డ్,
తెలుపు మరియు రంగులలో

ప్లస్ 5
సొగసైన పాప్లిన్లు, మెర్సిరైజ్డ్,
సాన్ఫొరైజ్డ్,
తెలుపు మరియు రంగులలో

ఫస్ట్ ప్రైజ్
సొగసైన పాప్లిన్లు, మెర్సిరైజ్డ్,
సాన్ఫొరైజ్డ్,
వాష్ 'ఎన్' వేర్.
తెలుపు మరియు రంగులలో

అన్ని మంచి బట్టల దుకాణములలోను లభిస్తున్నాయి
shilpi cm/8/70/Tel

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక

SIEMENS
లింకె ఎప్పుడు విడి పోతే గొలుసు అప్పుడే తెగి పోతుంది
ఒక యంత్రం చెడి పోతే చాలు పంపింగ్ సెట్ అంతా పాడవుతుంది.

పంపింగ్ సెట్ పనిచేయుటకు, దానిని సంరక్షించుటకు స్టార్టరు మరియు స్విచ్‌ఫ్యూజ్ యూనిట్ ఒక బలీయమైన లింకె. ఈ విశేషత కారణంగా సీమెన్స్ వారి ఈ యంత్రం పంపింగ్ సెట్‌యొక్క సక్రమ పనితనానికి, సంపూర్ణ సంరక్షణకు గ్యారంటీ కల్పిస్తోంది.

దీని విశేష లక్షణాలు :
- విద్యుచ్ఛక్తి తక్కువ ప్రసరణలో గూడా స్టార్టరు యొక్క కాయిల్ మరియు కాంటాక్టులు తగులబడి పోవు.
- స్టార్టరులోని వేలకంతమైన ఓవర్‌లోడ్ రిలే వలన మోటరుకు సంపూర్ణ సంరక్షణ
- స్విచ్‌ఫ్యూజ్ యూనిట్‌లోని కార్ట్రిడ్జ్ ఫ్యూజ్ వలన షార్ట్ సర్క్యూట్ కాకుండా విశ్వసనీయ సదుపాయం.

సీమెన్స్ ఇండియా లిమిటెడ్
● అహమ్మదాబాదు ● బెంగుళూరు ● బొంబాయి ● కలకత్తా
● హైదరాబాదు ● లక్నో ● మద్రాసు ● న్యూ ఢిల్లీ

Bensons/3993 Tel

అధికారం పొందిన డీలర్లు : బోనగిర్ : గజేంద్ర అండ్ రవీంద్ర : చీరాల : యునైటెడ్ ఎలెక్ట్రిక్ ఏజన్సీస్. హిందూపురం : స్వామి ఏజన్సీస్: కాకినాడ: చౌదరి అగ్రికల్చరల్ ఏజన్సీస్: నారీస్‌పేట : యునైటెడ్ ఎలెక్ట్రిక్ ట్రేడింగ్ కార్పొరేషన్: నంద్యాల: ప్రభాకర్ ఎలెక్ట్రికల్స్, నరసన్నపేట: టి. వి. కె. బదర్సు: నిడదవోలు : శ్రీ వేణుగోపాల్ ఇంజనీరింగ్‌కో. నిజామాబాద్: అశోక్ ఆటో మొబైల్స్, ఒంగోలు : ఆంధ్రా ట్రేడింగ్ కంపెనీ, రాజమండ్రి : చౌదరి అగ్రికల్చరల్ ఏజన్సీస్. సికింద్రాబాద్ : ఇంజనీరింగ్ సేల్స్ అండ్ సర్వీస్ కార్పొరేషన్. పల్నీ అండ్‌కో లిమిటెడ్. సిద్దిపేట : వెనిసెట్టి ఇంజనీరింగ్ కంపెనీ, తిరుపతి : యునైటెడ్ ఎలెక్ట్రిక్ కో. విజయవాడ: శ్రీ గురుదత్త ఎలెక్ట్రికల్స్. విజయనగరం: ది సర్ ఇంజనీరింగ్ కంపెనీ.



వెండితెర నవల ప్రతులకు నవభారత్ బుక్ హౌస్ విజయవాడ-2

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-2. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

808778

సంపుటి : 36 సంచిక : 7 విజయవాడ 7-1-1971 గురువారం 6 పేజీలు: 12 పైసలు

కదిలే స్తంభం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 6 : నిజామాబాద్ జిల్లా లింగంపేట గ్రామంలో నాగేశ్వరస్వామి దేవాలయం వద్ద గల ఒక స్తంభం జనులను విశేషంగా ఆకర్షిస్తున్నది.

ఈ స్తంభాన్ని ఎటువైపు నెట్టినా అది అటువైపు కదులుతుంది. ఈ వింత స్తంభాన్ని సందర్శించటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు.

జిల్లా కలెక్టరు మొదలైన ఉన్నతోద్యోగులు కూడా యిటీవల ఈ స్తంభాన్ని సందర్శించారు.

తెలంగాణాలో 14 స్థానాలకు పోటీకై కొత్త కాంగ్రెసు సన్నాహాలు

ప్రజాసమితి నాయకులు రాజీకి రానందున బలాబలాల నిరూపణకు అధికారపక్షం తీవ్ర యత్నాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 6: తెలంగాణా ప్రజాసమితితో రాజీ కుదుర్చుకొనడం సాధ్యం కానందున, లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు తెలంగాణా ప్రాంతంలో పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను రూపొందించే కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర కొత్తకాంగ్రెసుపార్టీ చేపట్టింది.

నేటి సాయంత్రంవరకు తెలంగాణాలోని 14 స్థానాలలో కనీసం అయిదుస్థానాలకు అభ్యర్థులను కొత్తకాంగ్రెసుపార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

తక్కిన నియోజక వర్గాలకు ఇంకా అభ్యర్థులను నిర్ణయించలేదు.

హైదరాబాద్:— శ్రీ యూనస్‌సలీం, కేంద్ర రైల్వేశాఖ ఉపమంత్రి (ప్రస్తుతం నల్గొండ స్థానానికి చెందిన సభ్యుడు) (హైదరాబాద్ స్థానానికి చెందిన ప్రస్తుతసభ్యుడు డాక్టర్ జి.ఎస్. మేల్కోటే, కొత్తకాంగ్రెసు, వేర్పాటువాది).

పెద్దపల్లి:— శ్రీ ఎమ్. ఆర్. కృష్ణ, కేంద్ర పారిశ్రామికాభివృద్ధి శాఖామంత్రి (ప్రస్తుతసభ్యుడు).

నిజామాబాద్:— శ్రీ రామగోపాల్‌రెడ్డి (ప్రస్తుతసభ్యుడు శ్రీ ఎమ్. నారాయణరెడ్డి ఇండిపెండెంట్).

ఆదిలాబాద్:— శ్రీ పి. గంగారెడ్డి (ప్రస్తుతసభ్యుడు).

మిర్యాలగూడెం:— శ్రీ జి. ఎస్. రెడ్డి (ప్రస్తుతసభ్యుడు).

నాగర్‌కర్నూలు:— శ్రీ పి. మహేంద్రనాథ్, ఎమ్. ఎల్. సి. (ప్రస్తుతసభ్యుడు శ్రీ జె. బి. ముత్యాలరావు కాంగ్రెసు).

తెలంగాణా ప్రాంతంలోని 14 స్థానాలలో కనీసం ఎనిమిది స్థానాలనైనా తమ పార్టీ గెలుచుకోగలదని కొత్త కాంగ్రెసు వర్గాలవారు ప్రగాఢ విశ్వాసంతో వున్నారు.

ఈ పర్యాయం అభ్యర్థుల ఎన్నిక సిద్దిపేటలో జరిగినంత అధ్వాన్నంగా వుండబోదని వారు వాదిస్తున్నారు.

''అన్ని నియోజకవర్గాలు సిద్దిపేట వంటివికావు'' అని ఒక తెలంగాణా మంత్రి వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఎన్. జి. ఓల సమస్యలను పరిష్కరించడానికై ముల్కీనిబంధనలు అమలులోనికి వచ్చాయని, సర్వీసుల ప్రాంతీయకరణ చేయడం జరిగిందని, అందువల్ల ఎన్. జి. ఓల వైఖరి లోగడ మాదిరిగా వుండబోదని తెలంగాణా మంత్రి వివరించారు.

రాజీకి రావడానికి తెలంగాణా ప్రజాసమితి తిరస్కరించినందువల్ల, తెలంగాణా మంత్రులలో అధికసంఖ్యాకులు అసంతృప్తి చెందినట్లు కన్పించడంలేదు. తెలంగాణా మంత్రులు ఓటర్లవద్దకువెళ్లి, తమపార్టీ బలాన్ని మెరుగుపరచడానికి కృషి చేయగలరని తెలుస్తున్నది.

మధ్యంతర ఎన్నికలలో తమపార్టీ విజయావకాశాలపట్ల కొత్త కాంగ్రెసు వర్గాలవారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలో మొత్తం 27 పార్లమెంటరీసీట్లలో తమపార్టీకి కనీసం 21 సీట్లు అయినా కైవసం కాగలవని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

శ్రీ వర్మంరాజా కుమారుడు శ్రీ ఎస్. శ్రీరామసంజీవరావుకు కాకినాడనుంచి పోటీ చేయడానికి కొత్త కాంగ్రెసు టిక్కెట్టు

(మిగతా 2 వ పేజీలో)

బీహార్‌కు కొత్త గవర్నర్?

షిల్లాంగ్, జనవరి 6 : అస్సాం శాసన సభ్యుడు శ్రీ దేవ్‌కాంతబారువా బీహార్‌గవర్నర్‌గా గాని, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా గాని నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆయనతో ఈ విషయమై సంప్రతించే నిమిత్తం ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ఆయనను ఢిల్లీకి రావలసిందిగా ఆహ్వానించారు.

శ్రీ బారువా, రానున్న మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేయాలని సంకల్పించుకున్నారు. అయితే కేంద్ర మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎంపైనా ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు.

బీహార్ గవర్నర్ శ్రీ నిత్యానంద కనుంగో లోక్‌సభకు పోటీ చేయవచ్చు. అందుచేత శ్రీ బారువా, ఆయన స్థానంలో గవర్నర్‌గా నియమితులు కావచ్చు.

అండమాన్స్ నుండి గణేశన్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 6: అండమాన్స్ నుండి లోక్‌సభకు పోటీచేయడానికి [illegible] డిప్యూటీ మంత్రి [illegible] కాంగ్రెసు [illegible] నిర్ణయించింది.

ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం

ఎలక్షన్ కమిషనర్‌కు ప్రతిపక్షాల నిరసన

న్యూఢిల్లీ, జనవరి 6 : ఐదు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు నేడు ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మను కలుసుకుని ''అధికారపక్షం లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పార్టీ ప్రచారానికి ప్రభుత్వ ప్రచార యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం'' పట్ల నిరసన తెలియజేస్తూ ఆయనకు ఒక మెమోరాండం సమర్పించారు.

పాత కాంగ్రెసు నాయకులు శ్రీ ఎస్. డి. మిశ్రా, శ్రీ ఎం. ఎ. ద్వివేదీ, జనసంఘ్ నాయకుడు శ్రీ బాలరాజమదోక్, శ్రీ ఎల్. కె. అద్వానీ, శ్రీ ఎస్. ఎస్. భండారి, స్వతంత్ర నాయకుడు శ్రీ బి.ఎన్. అంటాని, బి. కె. డి. నాయకులు శ్రీ డి. కె. కుంటే, శ్రీ ఎస్. జె. శాస్త్రి, ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ గోపాల్ బరోర్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలుసుకుని ఈ మెమోరాండం సమర్పించారు.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ఎన్నికల ప్రచారం ప్రారంభించే సందర్భంలో ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో, ఆధ్వర్యంలో విలేఖరుల గోష్టి ఏర్పాటు కావడాన్ని వారు విమర్శించారు.

లోక్‌సభ రద్దయిన రోజున ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి దేశ ప్రజల నుద్దేశించి రేడియోలో చేసిన ప్రసంగం కాపీలను ముద్రిస్తున్నదని కూడా వారు ఆరోపించారు.

''స్పాట్‌లైట్''పై విమర్శ

రేడియోలో ప్రసారమయ్యే ''స్పాట్‌లైట్'' ఆంగ్ల కార్యక్రమాన్ని అధికార కాంగ్రెస్ ''ప్రజాస్వామిక పక్షాలను'' వాటితో ఇటీవల ఏర్పాటైన ఫ్రంట్‌ను కించపరచి, కేవలం తన [illegible] వ్యక్తం చేయడానికే ఉపయోగించుకుంటున్నదని వారు విమర్శించారు.

తరువాత శ్రీ ఎస్. డి. మిశ్రా, శ్రీ అద్వానీ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాలపై తాను కేంద్ర రేడియో సమాచార మంత్రిత్వ శాఖతో సంప్రదించగలనని శ్రీ సేన్‌వర్మ హామీ యిచ్చారని చెప్పారు.

శ్రీమతి గాంధి రేడియో ప్రసంగం ప్రతులు దేశంలో పంపిణీకి విడుదల కాకుండా చేయవలసిందిగా ప్రతిపక్ష నాయకులు చేసిన సూచనను ఎన్నికల ప్రధాన కమిషనర్ త్రోసిపుచ్చారు.

గుర్తింపబడిన అఖిలభారతరాజకీయపక్షాలు రాష్ట్రస్థాయిలో ఉన్న పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి ఆకాశవాణిని వినియోగించుకొనడానికి అనుమతించాలని గతంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ చేసిన ప్రతిపాదనపై కృషి కొనసాగించవలసినదిగా ప్రతిపక్ష నాయకులు ఆయనకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ సేన్‌వర్మ దీనికి సమాధానమిస్తూ, ఈ విషయంపై తాను వ్రాసిన లేఖలను కొత్త కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సహా కొన్ని పార్టీలనుంచి ఇంతవరకు జవాబులు రాలేదని తెలియజేశారని కూడా వారు చెప్పారు. ఈ సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా తాము యోచిస్తున్నట్లు శ్రీ సేన్‌వర్మ చెప్పారు.

మధ్యంతర ఎన్నికలకు బి. కె. డి. సన్నాహాలు

న్యూఢిల్లీ, జనవరి 6: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో వివిధప్రాంతాలలో పోటీకి నిలబెట్టదల్చుకున్న అభ్యర్థుల జాబితాను ఈ నెల 12 వ తేదీ నాటికి అందచేయాలని భారతీయ క్రాంతిదళ్ నేడు తన రాష్ట్ర శాఖలను ఆదేశించింది.

రాష్ట్ర శాఖల సిఫార్సులకు తుది రూపమివ్వడానికై పార్టీ (బి. కె. డి.) పార్లమెంటరీ బోర్డు ఈ నెల మధ్యలో సమావేశమవుతుంది.

వివిధ రాష్ట్రాలలో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల కార్యక్రమంలో మార్పులు

మార్చి ఒకటవ తేదీనుంచి 7 వరకు జరిపించడానికి నిర్ణయించినట్లు శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 6: లోక్‌సభ మధ్యంతర ఎన్నికల తేదీలను సవరించినట్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ ఎస్. పి సేన్‌వర్మ నేడిక్కడ ప్రకటించారు. ఈ సవరణ ప్రకారం వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు మార్చి ఒకటవ తేదీనుంచి, మార్చి ఏడవ తేదీవరకు జరుగుతాయి.

శ్రీ సేన్‌వర్మ యు. ఎన్. ఐ. విలేఖరితో మాట్లాడుతూ, వివిధ రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారానికి మరి కొంత వ్యవధి కల్పించడానికి మొదట ప్రకటించిన తేదీలను మార్చడం జరిగిందని వివరించారు.

ఇదివరకు ప్రకటించిన కార్యక్రమం ప్రకారం ఎన్నికలు ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి మార్చి 4 వ తేదీ వరకు జరుగవలసి ఉంది. ఎన్నికలపై ఒక ప్రకటన చేయవలసినదిగా ఇక కొద్ది రోజులలోనే తాను రాష్ట్రపతికి సిఫార్సు చేయగలనని శ్రీ సేన్‌వర్మ చెప్పారు.

సవరించిన కార్యక్రమం ప్రకారం బీహార్, ఉత్తర ప్రదేశ్, రాష్ట్రాలలో మూడు రోజులు అంటే, మార్చి 1, 3, 5 తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. ఇదివరకు ప్రకటించిన కార్యక్రమం ప్రకారం బీహార్‌లో నాలుగు రోజులపాటు ఎన్నికలు జరుగవలసి ఉంది.

పంజాబు, హర్యానా, ఢిల్లీ, చండీఘర్‌లలో మార్చి ఏడవ తేదీన ఒకే రోజులో ఎన్నికలు పూరి అవుతాయి.

ఓట్ల లెక్కింపు మార్చి 8 వ తేదీన ప్రారంభ మవుతుంది. మూడు రోజులలో పూర్తి అవుతుంది.

క్రొత్త లోక్‌సభ బలాబలాల వివరాలు మార్చి 15 వ తేదీ నాటికి వెలువడుతాయి.

ప్రస్తుతం ప్రకటించిన సవరణకు అనుగుణంగా అస్సాం, గుజరాత్, జమ్ము, కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మైసూరు, నాగలాండ్, రాజస్థాన్,తమిళనాడు, గోవా, డయ్యు డామన్, హిమాచల్‌ప్రదేశ్, లక్కదీవులు, మినికాయ్, అమిని దీవులు, మణిపూర్, పాండిచేరి త్రిపురలలోఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతాయి.

ప్రఖ్యాత శిల్పి జెమినీరాయ్‌కు తీవ్రఅస్వస్థత

కలకత్తా, జనవరి 6 : అంతర్జాతీయ ఖ్యాతి గడించినశిల్పి శ్రీ జెమినీరాయ్ తీవ్రంగా అస్వస్థులైనట్లు తెలుస్తున్నది. ఆయన వయస్సు85సంవత్సరాలు. గత తొమ్మిది రోజులుగా ఆయన వూపిరి తిత్తులకు సంబంధించిన న్యుమోనియా వ్యాధితో బాధ పడుతున్నారు.

దక్షిణ బొంబాయిలో పాటిల్, ఫెర్నాండెస్‌ల మధ్య పోటీ

బొంబాయి, జనవరి 6 ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎస్. కె. పాటిల్ దక్షిణ బొంబాయి నియోజక వర్గంనుంచి లోకసభకు పోటీచేస్తున్నారు. గత సాధారణ ఎన్నికలలో శ్రీ పాటిల్ ఈ నియోజక వర్గంనుంచే పోటీచేశారుకాని, అప్పుడు ఎస్ ఎస్ పి నాయకుడు శ్రీ జార్జి ఫెర్నాండెస్ చేతిలో ఓడిపోయారు.

ఇప్పుడుకూడా శ్రీ ఫెర్నాండెస్ ఈ నియోజక వర్గంనుంచే పోటీచేస్తున్నారు.

పాత కాంగ్రెస్, ఎస్. ఎస్. పి. ల మధ్య ఎన్నికలపొత్తు వున్నప్పటికీ ఈ ఒక్క నియోజక వర్గానికి మాత్రం మినహాయింపు వుండవచ్చు.

దక్షిణ బొంబాయి నియోజక వర్గంలో ఇప్పటికే శ్రీ ఫెర్నాండెస్ తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభ మయింది.

శ్రీ మధులిమాయే

పాట్నా, జనవరి 6: ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధు లిమాయే [illegible] నియోజకవర్గంనుంచి లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్నట్లు పి. టి.ఐ. విలేఖరికి తెలిపారు.

శ్రీ మురార్జీ పోటీ

మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ సూరత్‌నుంచి లోక్‌సభకు పోటీచేయ నున్నారు

తన నియోజకవర్గాన్ని మార్చుకోవడం లేదని ఆయన యు.ఎన్ ఐ. విలేఖరితోఅన్నారు

శ్రీ జగ్‌జీవన్‌రామ్‌కు ఆకస్మికంగా అస్వస్థత

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ, జనవరి 6: కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జగ్‌జీవన్‌రామ్ నేటి ఉదయం పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన సమయంలో ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఒక రోజు విశ్రాంతి తీసుకొనవలసిందిగా ఆయనకు డాక్టర్లు సలహా యిచ్చారు.

పార్టీ ఎన్నికల ప్రణాళికకు తుది రూపమివ్వడానికి ఏర్పాటు చేయబడిన వర్కింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించే నిమిత్తం శ్రీ జగ్‌జీవన్‌రామ్ నేటి ఉదయం అశోక్ రోడ్డులో వున్న కొత్త కాంగ్రెసు కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలలోనే తనకు అస్వస్థతగా వున్నట్లు శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఆకస్మికంగా తెలియజేశారు. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు.

డాక్టరు ఆర్.కె. కరోలి, శ్రీ పి.పి. టాండా, ప్రధాని అంతరంగిక వైద్యుడు శ్రీ కె.పి. మాథుర్, వెల్లింగ్టన్ ఆస్పత్రికి చెందిన శ్రీ ఎల్.ఆర్. పథక్‌లతో సహా ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.

శ్రీ జగ్‌జీవన్‌రామ్ తెల్లవారు జామున మూడు గంటల వరకు బీహార్‌లో రాజకీయ పరిస్థితిపై తమ స్వరాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపారని, అందువల్ల ఆయనకు అస్వస్థత సంభవించినదని తెలుస్తున్నది.

శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుగా వున్నదని, ఆందోళన చెందవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదని డాక్టర్ కరోలీ తరువాత పత్రికల వారికి తెలియజేశారు.

వాగ్దేవ సారస్వత సాంస్కృతిక సమితి
విజయపురి.
ది 10-1-1971 సాయంత్రం 5 గంటలకు
హిల్‌కాలనీ రంగనాధ రంగశాలలో
'భువన విజయము'
జరుపబడును.
ఇందు పాల్గొనువారు
శ్రీయుతులు డి. వి. యస్. రాజు, జమ్మలమడక మాధవరామశర్మ, వావిలాల సోమయాజులు, జ ధ్యాల పాపయ్యశాస్త్రి, గోలి వెంకట్రామయ్య వారిజాక్షి కోటేశ్వరశర్మ, పిలలమర్రి వేంకటహనుమంతరావు, కోగంటి సీతారామాచార్యులు. చింతలపాటి నరశింహదీక్షితులు, ధనకుధరం వేంకటాచార్యులుగారలు.
ప్రవేశ పత్రములు రంగనాధరంగశాల (ఆడిటోరియం) వద్ద లభించును.
విజయపురి, యం. సుబ్బారావు.
4-1-1971. కార్యదర్శి.

''ప్రధాని ప్రయోజనాలకై తలపెట్టిన కుత్సిత చర్య''

ప్రజాసమితిని రాజకీయపార్టీగా ప్రకటించడంపై పాత కాంగ్రెస్, తదితర పార్టీల విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 6: తెలంగాణా ప్రజాసమితిని రాజకీయపార్టీగా ప్రకటించడం కుత్సితోద్దేశంతో కూడిన చర్యఅని, తెలంగాణా ఉద్యమాన్ని హృదయపూర్వకంగా బలపరచిన ఇతర రాజకీయపక్షాల వారందరిని, ప్రధాని ప్రయోజనాలకోసం, కావాలని బుద్ధిపూర్వకంగా, త్రోసిరాజనడానికి పన్నిన పెద్ద కుతంత్రమని పాత కాంగ్రెస్, ఎస్. ఎస్. పి., స్వతంత్రపార్టీల ప్రతినిధులు నేడు ఇక్కడ తీవ్రంగా విమర్శించారు.

లోకసభ మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఎన్నికల సర్దుబాట్ల విషయంపై చర్చలు జరపడానికిగాను ఈ పార్టీల ప్రతినిధులు నేడిక్కడ సంయుక్తంగా జరిపిన సమావేశంలో ఈ అభిప్రాయం వెలిబుచ్చడం జరిగినది.

తెలంగాణా ప్రజాసమితి ఇటీవల చేసిన తీర్మానం, దాన్నివివరిస్తూ సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి చేసిన ప్రకటన పరస్పర విరుద్ధమైనదిగా ఉన్నవని వారు విమర్శించారు. తెలంగాణా ప్రజల మనోగతాభిప్రాయాలను, ముఖ్యంగా విద్యార్థుల భావాలను తెలంగాణా ఉద్యమంకోసం వారు చేసిన త్యాగాలను ఎంతమాత్రం లక్ష్యపెట్టకుండా, కేవలం ప్రధాని మెప్పుకోసం డాక్టర్ చెన్నారెడ్డి ఇటీవల రాష్ట్రస్థాయిలో ఇటు ముఖ్యమంత్రితోను, కేంద్రస్థాయిలో అటు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, జగ్‌జీవన్‌రామ్ ప్రభృతులతోను సాగించిన మంతనాలు ఆయన ధోరణిని శ్రద్ధగా గమనిస్తున్న వారెవరికీ ఆశ్చర్యం కలిగించలేదని, ఈ పార్టీల ప్రతినిధులు ఒక తీర్మానంలో పేర్కొన్నారు.

''నాయకులు కేవలం తమ వ్యక్తిగత ప్రతిష్ఠకోసం, లేక ప్రాబల్యంకోసం ప్రాకులాడుతున్నట్లు దీనివల్ల స్పష్టమవుతున్నది'' అని పేర్కొన్నారు ఈ తీర్మానంలో.

(మిగతా 2వ పేజీలో)

ట్రాక్టర్ల పూర్తి వినియోగానికి రైతులకు సహాయం

వ్యవసాయ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ టి. రంగారెడ్డి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 6: రైతులు ట్రాక్టర్లను బాగా వినియోగించేటందుకై రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల కార్పొరేషన్ కొన్ని మినహాయింపులను, సౌకర్యాలను కలుగచేసింది.

బ్లాకులలో అక్కడక్కడవున్న ట్రాక్టర్లను ఒక గ్రామంనుంచి మరొక గ్రామానికి తరలించడంలో ఎంతో సమయం వృథా అయిపోతున్నందువల్ల ట్రాక్టర్లను బాగా వినియోగం కావడం లేదని కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ టి. రంగారెడ్డి అన్నారు. కార్పొరేషన్ ఇచ్చిన మినహాయింపులను ఆయన ప్రకటించారు. ప్రతిగ్రామంతోనూ, ప్రతిట్రాక్టరుకూడా 40 నుంచి 100 గంటలకు మించి పనిచేయలేదని ఆయన అన్నారు.

ఈవిషయాన్ని దృష్టిలోవుంచుకుని, ట్రాక్టర్లను బాగా వినియోగించుకొనడానికి వీలు కల్పిస్తూ కార్పొరేషన్ మినహాయింపుల నివ్వాలని నిశ్చయించింది. ఈ మినహాయింపులు ట్రాక్టర్ల అద్దెల తగ్గింపు రూపంలో వుంటాయి.

న్యూఢిల్లీ, జనవరి 6 : బిజనూర్ నియోజకవరం నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి బి. కె. డి. సభ్యుడు శ్రీ రాయ్ పాల్‌సింగ్ ఎన్నిక కావడాన్ని సుప్రీంకోర్టు నేడు ధ్రువీకరించింది.

10%
సంక్రాంతి పండుగకు
ప్రత్యేక రిబేటు
తేది 2-1-71 నుండి 13-1-71 వరకు
(12 రోజులు)
చేనేత వస్త్రాల అమ్మకములపై
ప్రత్యేక రిబేటు ఇవ్వబడును.
సెలవు దినములందు కూడ అన్ని డిపోలు తెరచియుంచబడును.
మా వస్త్రములు మంచి నాణ్యతకు, మన్నికకు, నికరమైన కొలతలకు, సరసమైన ధరలకు పేరుగాంచినవి.
దుప్పట్లు, షర్టింగులు, చీరలు, ధోవతులు, దోమతెరలు - ప్రత్యేకము మెర్సిరైజ్డు నూలుతో తయారు చేయుచున్నాము.
ఈ సదావకాశమునందు తమకు కావలసిన చేనేత వస్త్రములు విరివిగా కొని రూపాయకు 10 పైసలు పొదుపు చేయండి.
ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘము లిమిటెడ్
No Y 298
ఎమ్మిగనూరు పోస్టు, కర్నూలు జిల్లా



సాధారణనామ సంవత్సర
పుష్యశుద్ధ ఏకాదశి
1971 జనవరి 7, గురువారం
ఏకాదశి రా 6-47 వరకు
కృత్తిక తె 3-40 వరకు
వర్జ్యం ప 3-56 ము 5-30 వరకు

స్వప్నముల జ్ఞాపకానికి అభ్యాసం

వచ్చిన స్వప్నముల మెలకువ రాగానే జ్ఞాపకం చేసుకొనే అభ్యాసం కొందరు చేస్తారు. మెలకువ వచ్చిన తోడనే కదలక అట్లే పరుండి వుండి, స్వప్నములను కలక్రమంగా వచ్చిన దానినుండి క్రమంగా వెనుకకు గుర్తు చేసుకుంటూ పోవడం ఈ పద్ధతి లక్షణం.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 7 గురువారం

ఐక్య సంఘటనల నిర్మాణం

ప్రజాస్వామిక పక్షాల ఐక్య సంఘటన అడుగడుగునా అవరోధాలను ఎదుర్కొనవలసి వస్తున్నది. పాత కాంగ్రెసు, జనసంఘ్, సంయుక్త సోషలిస్టు పక్షాలు ఏర్పాటుచేసుకున్న ఐక్య సంఘటనలో స్వతంత్రపార్టీ ఇంకా చేరలేదు. భారతీయ క్రాంతిదళ్ చేరదని శ్రీ చరణ్‌సింగ్ స్పష్టంగా ప్రకటించారు. పాత కాంగ్రెసు తీర్మానాన్ని త్రోసిపుచ్చుతున్నదనే ఆరోపణ చేసి స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎం. ఆర్. మసానీ ఢిల్లీ సంప్రదింపుల సందర్భంలో ఉపసంహరించుకున్నారు. మద్రాసులో జరిగే స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం [illegible] చేయవలసివుంది. [illegible] ఐక్య సంఘటనలో స్వతంత్ర [illegible] ఈ ఐక్య సంఘటనకు [illegible] ఎన్నికల ప్రణాళిక [illegible] ఎన్నికలలో [illegible] కేవలం శ్రీమతి [illegible] ప్రభుత్వాన్ని ఓడించ [illegible] ప్రణాళిక కాజాలదు. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఎన్నికల ప్రణాళిక కాజాలదు. శ్రీమతి ఇందిరాగాంధి ప్రభుత్వాన్ని ఓడించిన తరువాత ప్రజాస్వామ్యాన్ని రక్షించిన తరువాత ప్రజాస్వామిక పక్షాల ఐక్య సంఘటన దేశాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందో ప్రజలకు స్పష్టంగా చెప్పవలసి వుంది. సంయుక్త సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ మధులిమాయే ఎన్నికల అనంతరం మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసే సందర్భంలో ఈ విషయాలను నిర్ణయించవచ్చునని భావిస్తున్నారు.

శ్రీ లిమాయే ప్రకటనను బట్టి ఎన్నికల అనంతరం ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలమనే విశ్వాసంగానీ, ఏర్పాటు చెయ్యాలని పట్టుదలగానీ ఐక్య సంఘటన నాయకులకు లేదనే నిర్ణయానికి రావలసి వస్తున్నది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అయినా ఈ వైఖరి తోడ్పడదు. ఢిల్లీలో రూపొందిన మూడు పక్షాల ఐక్య సంఘటన ఒకే ఎన్నికల ప్రణాళికను ప్రకటింపలేక పోయినప్పటికీ, ఈ మూడుపక్షాల ఎన్నికల ప్రణాళికలలో పరస్పర విరుద్ధమైన అంశాలు వుండటానికి వీలులేదు. ఈ ఐక్య సంఘటనవల్ల ఒకే ఒక ప్రయోజనం కలుగుతున్నది. మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామికపక్షాల మధ్య పోటీ తగ్గి నియంతృత్వ శక్తులను శక్తివంతంగా ప్రతిఘటించడానికి అవకాశం ఏర్పడుతున్నది. స్వతంత్రపార్టీ, భారతీయ క్రాంతిదళ్ కూడా ఈ ఐక్య సంఘటనలో చేరి వున్నట్లయితే ఎన్నికల అనంతరం ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన బలాన్ని ప్రజాస్వామిక పక్షాలు పొందకలిగేవి.

కొత్తకాంగ్రెసు కూడా కమ్యూనిస్టుపార్టీతోనూ, ప్రజా సోషలిస్టు పార్టీతోనూ ఎన్నికల సర్దుబాట్లు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తమిళనాడులో రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనున్నందున ఆ రాష్ట్రంలో డి.ఎం.కె.తో కూడా ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవలసి వస్తుంది. పాతకాంగ్రెసు, జనసంఘ్, స్వతంత్ర, సంయుక్త సోషలిస్టు పార్టీలతో కలిసి ఎన్నికలలో పాల్గొంటే కొత్తకాంగ్రెసు, కమ్యూనిస్టుపార్టీ, ప్రజా సోషలిస్టుపార్టీ, ముస్లింలీగ్, డి. ఎం. కె. భారతీయ క్రాంతిదళ్ మొదలైన పక్షాలతో కలిసి ఎన్నికలలో పోటీ చేయవలసి వస్తున్నది. ఈ పరిణామాల నన్నింటిని పరిశీలించితే లోక్‌సభ రద్దుకు పూర్వం ఉన్న పరిస్థితులే మధ్యంతర ఎన్నికల అనంతరం కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నవి. కేంద్రంలోనూ ప్రత్యామ్నాయంగా మిశ్రమ ప్రభుత్వం ఏర్పడక తప్పదనే అభిప్రాయం కలుగుతూ వుంది. ఈ పరిస్థితి దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామిక పక్షాల ఐక్య సంఘటన కూడా ఈ ప్రమాదాన్ని నివారింపలేక పోవచ్చును.

దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థను రక్షింపదలచిన ప్రజాస్వామిక పక్షాలు ఎన్నికలకు ముందే స్పష్టమైన ఆర్థిక, రాజకీయ కార్యక్రమాన్ని తయారు చేసుకుని కార్యక్రమాన్ని అమలు జరపడానికి కట్టుబడి వుండగలిగితేనే ఈ ఐక్య సంఘటన నిర్మాణానికి జరిగిన ప్రయత్నాలు ప్రయోజనకరమవుతవి. ఐక్య సంఘటనను ఏర్పాటు చేసిన వివిధ ప్రజాస్వామిక పక్షాల నాయకులు ఈ అవసరాన్ని గుర్తించవలసివుంది. ఉత్తరప్రదేశ్‌లోనూ, బీహార్‌లోనూ మంత్రివర్గాలను ఏర్పాటు చేయగలిగిన పక్షాలు మధ్యంతర ఎన్నికలలో సమైక్యంగా పాల్గొనలేక పోవడంవల్ల ప్రజాస్వామిక పక్షాల నాయకుల చిత్తశుద్ధిని గురించి సందేహాలు గలగడం సహజం. ప్రజాస్వామిక పక్షాల ఐక్య సంఘటన నాయకులు వాస్తవిక దృష్టితో పరిస్థితులను గమనించి వ్యవహరించని పక్షంలో సంయుక్త విధాయకదళ్ మంత్రివర్గాల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చును.

బెంగుళూరు, జనవరి 6 : మైసూరు అసెంబ్లీలో స్వతంత్రపార్టీ సభ్యుడుగా ఉన్న శ్రీ పుట్ట రంగనాధ్ స్వతంత్రపార్టీ సభ్యత్వానికి రాజీనామాచేసి అధికార కాంగ్రెస్‌లో చేరారు. ప్రధాని ఇందిరా గాంధిని బలపరిచే నిమిత్తం తాను ఈ పనిచేసినట్లు శ్రీ రంగనాధ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ముస్లిం న్యాయశాస్త్రానికి పాకిస్తాన్‌లో సవరణలు

పాక్ ప్రధాన న్యాయమూర్తి వివరణ

న్యూఢిల్లీ, జనవరి 6 : ముస్లిం న్యాయశాస్త్రం అయిన 'షరియత్'లో వివాహం, విడాకులు, భార్యా పిల్లల పోషణ, వారసత్వం మొదలైన అంశాలలో పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి హమీద్ ఉర్ రహమాన్ నేడు వెల్లడించారు. కుటుంబానికి సంబంధించిన న్యాయశాస్త్రాంశాలలో సవరణలే కాక, సాంఘిక సంక్షేమ రంగంలోను, కార్మిక రంగంలోను పాకిస్తాన్‌లో అమలుజరుగుతున్న నూతన శాసనాలను ఆయన నేడు ఢిల్లీలో పత్రికా ప్రతినిధులకు వివరించారు.

స్త్రీలకు విడాకుల హక్కు

సంప్రదాయ సిద్ధమైన ముస్లిం న్యాయశాస్త్రంలో స్త్రీలకు విడాకులు కోరే హక్కు లేదు. కాని పాకిస్తాన్‌లో మహిళలకు కూడా ఈ హక్కును ప్రభుత్వం ప్రసాదించింది. భార్యకు విడాకులు ఇవ్వటానికి పురుషులకు గల విశృంఖలమైన హక్కుపై పాక్ ప్రభుత్వం కొన్ని నిర్బంధాలను విధించింది. ఒక భార్య ఉండగా మరొక స్త్రీని వివాహం చేసుకొనే హక్కుపై కూడా కొన్ని నిర్బంధాలను విధించింది.

'షరియత్'లో తెచ్చిన ఈ సవరణలను పాకిస్తాన్‌లోని ముస్లిం సాంప్రదాయ వర్గాల వారు విమర్శించారని, కాని ఇటువంటి సవరణలు అనేకం ముస్లిం దేశాలలో అమలు జరుగుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

పాక్ ప్రధాన న్యాయమూర్తి హమీద్ ఉర్ రహమాన్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న కామన్‌వెల్త్ దేశాల న్యాయశాస్త్రవేత్తల సమావేశంలో పాల్గొనటానికి ఢిల్లీ వచ్చారు. ఆయన నేడు పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ, "తాను న్యాయమూర్తి పదవిలో ఉన్న విషయం దృష్టిలో ఉంచుకొని వివాదాస్పదమైన అంశాలపై ప్రశ్నలు అడగవలదని విలేఖరులను కోరారు.

సామాజిక న్యాయానికి అనుగుణంగా ధర్మాలనుగాని సవరించాలని రాష్ట్రపతి శ్రీ గిరి చెప్పిన మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. "శాసనాలు ప్రజల కొరకు చేసినవి. ప్రజల పరిస్థితులను మెరుగు పరిచేసే ఉత్తమమైన శాసనాలు" అని ఆయన అన్నారు.

శాసనాలను తయారు చేయవలసినది శాసనసభలు మాత్రమేనని, వాటిని వ్యాఖ్యానించటం మాత్రమే న్యాయమూర్తుల బాధ్యత కాని, వారు నూతన శాసనాలను రూపొందించరాదని ఆయన చెప్పారు.

ప్రధాని ప్రయోజనాలకై తలపెట్టిన చర్య

(1 వ పేజీ తరువాయి)

నేటి సంయుక్త సమావేశంలో తమ పార్టీల ప్రతినిధులు జరిపిన చర్చలను గురించి పాత కాంగ్రెస్ రాష్ట్రకమిటీ అధ్యక్షుడు శ్రీ పి. వెంకటసుబ్బయ్య సమావేశానంతరం పత్రికలవారికి స్థూలంగా వివరించి చెప్పారు.

గుంటూరులో తమపార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుండడంవల్ల జనసంఘం రాష్ట్రశాఖ ప్రతినిధులు నేటి సమావేశంలో పాల్గొనడానికి వీలుపడలేదు. ఎన్నికల సర్దుబాట్లపై నాలుగు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలలో రేపు వీరుకూడా పాల్గొంటారు.

ఎన్నికల సర్దుబాట్లపై సమాలోచనలు

అభ్యర్థుల ఎన్నికల విషయంలో, ప్రధానంగా ఇందిరా కాంగ్రెస్, ఆమె అనయాయ పక్షాలు అనుసరిస్తున్న అభివృద్ధి నిరోధక విధానాలనుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న మూలసూత్రానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి, నేటి సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులంతా అంగీకారం ప్రకటించారని శ్రీ వెంకటసుబ్బయ్య పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

తెలంగాణాపై నేటి సంయుక్త సమావేశం చేసిన తీర్మానాన్ని వివరిస్తూ జూలై 6 వ తేదీన రాష్ట్ర శాసనసభ సంయుక్త సమావేశం చేసిన తీర్మానాన్ని ఆచరణలోకి తీసుకురావాలని, తెలంగాణా విషయంపై రాష్ట్రపతి పునర్విభజన సంఘం చేసిన సిఫార్సులను పునరుద్ధరించాలని పాత కాంగ్రెస్ కోరుతున్నదని శ్రీ వెంకటసుబ్బయ్య అన్నారు.

నేటి సమావేశానికి తెలంగాణా అడ్‌హాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ జి. సత్యనారాయణ, శ్రీ వగడ కోటయ్య, శ్రీ ఎస్. ఎ. సుబ్బరాజు, శ్రీ వి. పి. కేశవరావు, శ్రీ కొన ప్రభాకరరావు, శ్రీ కె. రామదాస్, శ్రీ సి. బాలిరెడ్డి, శ్రీ ఎ. బలరామరెడ్డి (పాతకాంగ్రెస్), శ్రీ గౌతులచ్చన్న, శ్రీ సంకరసత్యనారాయణ, శ్రీ పి.రాజగోపాల నాయుడు, సిమ్మాజగన్నాథం, కె. బుచ్చయ్య (స్వతంత్ర), ఎస్. నరసింహారెడ్డి, టి. చౌదరి (ఎస్. ఎస్. పి.) తదితరులు హాజరైనారు.

ఎస్. ఎస్. పి. విమర్శ

తెలంగాణా ప్రజాసమితిని రాజకీయ పార్టీగా ప్రకటించడంవల్ల పూర్తి అసంతృప్తి చెందిన ఎస్. ఎస్. పి. హైదరాబాద్ శాఖ లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు హైదరాబాద్, సికిందరాబాద్ నియోజక వర్గాలనుంచి స్వయంగా అభ్యర్థులను నిలబెట్టడానికి నిశ్చయించుకున్నది.

సికిందరాబాద్ నియోజకవర్గంనుంచి పార్టీ అభ్యర్థిగా శ్రీ పిఠలేసింగ్ [illegible] నిర్ణయించారు.

పట్టణ ఎస్. ఎస్. పి. కార్యవర్గం నేటి సమావేశంలో జనవరి 4 వ తేదీన తెలంగాణా ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చివేస్తూ సమితి చేసిన తీర్మానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణాను సమర్థిస్తున్న జాతీయ స్థాయిగల పార్టీ ఎస్. ఎస్. పి. ఒక్కటేనని, ఎన్నికలలో తమ పార్టీతో సర్దుబాట్లు చేసుకోవలసిన బాధ్యత సమితిపై వున్నదని ఈసమావేశంలో పేర్కొనడం జరిగినది.

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల సమైక్య ఉద్యమం

ఫిబ్రవరి 4న ప్రారంభించనున్నట్లు ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు తమసమస్యల పరిష్కారంకోసం సమైక్యంగా ఉద్యమం ప్రారంభించాలని నేడు నిశ్చయించారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య కార్యదర్శి శ్రీ కె. ఎస్. నాయర్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ అరవిందఘోష్ నేడొక సంయుక్త ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ప్రతినిధులతో కేంద్రస్థాయిలో ఒకసమన్వయ సంఘం, రాష్ట్రస్థాయిలో సమన్వయ సంఘాలు త్వరలో ఏర్పాటుచేయబోతున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

వచ్చేనెలలో ప్రభుత్వోద్యోగుల జాతీయ మహాసభ జరగనున్నది. సమన్వయ సంఘాలకు సంబంధించిన వివరాలను ఈ మహాసభలో నిర్ణయిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమైక్య ఆందోళన దేశమంతటా ఫిబ్రవరి 4 తేదీన ప్రారంభం అవుతుంది. నెలకు రు. 70 తాత్కాలిక సహాయంగా మంజూరు చేయాలని, అవసరాలకుతగిన వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వోద్యోగులకు కార్మిక సంఘాలకు గల హక్కులు ఉండాలని వీరు కోరుతున్నారు.

కేరళలో మూడు లోక్‌సభ స్థానాలకు స్వతంత్ర పార్టీ పోటీ

[illegible]యం, జనవరి 6: కేరళలో స్వతంత్రపార్టీ మూడు లోక్‌సభ స్థానాలకు పోటీచేయగలదని రాష్ట్ర స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎం. కె. ఫ్రీపెన్ నేడు ప్రకటించారు.

పీర్మేడు, కొట్టాయం, మూవత్తుపుజ స్థానాలనుండి స్వతంత్రపార్టీ అభ్యర్థులు పోటీ చేయగలరని, ఇతర స్థానాలలో తమపార్టీ విధానాలనుఆమోదించేవారిని సమర్థించగలమని శ్రీ ఫ్రీపెన్ చెప్పారు.

చలిగాడ్పులకు 123 మంది మృతి

న్యూఢిల్లీ, జనవరి 6: దేశవ్యాప్తంగా చలిగాడ్పుల వల్ల 123 మంది మరణించారని వీరిలో 98 మంది బీహార్‌కు చెందిన వారేనని ఇక్కడకు అందిన వార్తలవల్ల తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో 16 మంది చనిపోయారు.

[illegible] జిల్లాలో అయిదుగురు చలిగాడ్పుల వల్ల మరణించారు. బీహార్‌లో 100 పశువులవరకు చలి భరించలేక చనిపోయినవి.

తెలంగాణాలో కొత్త కాంగ్రెస్ పోటీ

(1వ పేజీ తరువాయి)

లభించగలదని నేడిక్కడ ధ్రువపరచబడింది.

అనంతపురం స్థానానికి పార్టీ టిక్కెట్టు ప్రస్తుతసభ్యుడు శ్రీ ఆంటోనిరెడ్డికి లభిస్తుంది.

లోకసభ మధ్యంతర ఎన్నికలలో పునర్విజయాన్ని సాధించే నిమిత్తం నాయకులు తమ పార్టీ యంత్రాంగాన్ని కట్టుదిట్టం గావిస్తున్నారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి పరువు, ప్రతిష్ఠలు రాష్ట్రంలో కొత్త కాంగ్రెసు పార్టీ ఎక్కువ సీట్లనుసాధించడానికి తోడ్పడగలవని పార్టీవర్గాలు విశ్వసించబడుతున్నది. ఆయా ప్రాంతాలలోని ఏర్పాటుపాతిపదికగా అభ్యర్థులను ఎన్నిక చేస్తున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణా మంత్రుల సమావేశం

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణా ప్రాంతంలో ఎన్నికలవ్యూహాన్ని గురించి చర్చించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ (అధికార కాంగ్రెస్) అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి నేడు తెలంగాణా మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణామంత్రులతోపాటు, పార్టీ ప్రచారశాఖను నిర్వహిస్తున్న శ్రీ పిడతల రంగారెడ్డి, తెలంగాణా ప్రాంతీయసమితి అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు, ఎ. పి. సి. సి. కార్యదర్శి శ్రీ ఎస్. జయపాల్‌రెడ్డి నేటి సమావేశానికి హాజరైనారు.

ఈనెల 25న హిమాచలప్రదేశ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి

కేంద్రం ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 6: ఈ నెల 25న తేదీనుంచి హిమాచల్ ప్రదేశ్ సంపూర్ణ ప్రతిపత్తిగల రాష్ట్రంగా అవతరిస్తుందని కేంద్ర ప్రభుత్వం నేడు పేర్కొంది.

ఈనూతన రాష్ట్రానికి ప్రారంభోత్సవం జరపడానికి ప్రధాని 25 వ తేదీన సిమ్లా వెళ్తారు.

ఈ కొత్త రాష్ట్రావతరణతో దేశంలో మొత్తం 18 రాష్ట్రాలు ఏర్పడినట్లవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పదవి

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీగా రెవిన్యూ బోర్డు ప్రథమ సభ్యుడు శ్రీ వి.కె. రావు గాని, లేదా ద్వితీయ సభ్యుడు శ్రీ యస్. భగవాన్‌దాస్ గాని నియమింపబడే అవకాశమున్నట్లు అభిజ్ఞ వర్గాల నుంచి అందిన వార్తలు తెలుపుతున్నవి.

ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ ఎం.టి. రాజు నర్సాపురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసే నిమిత్తం, చీఫ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం తథ్యమని తెలుస్తున్నది.

సీనియారిటీ జాబితాలో ప్రథమ స్థానంలో శ్రీ వి.కె. రావు వుండగా, ద్వితీయ స్థానంలో శ్రీ భగవాన్‌దాసు వున్నారు.

విలేజి లెవెల్ వర్కర్ల నిరాహార దీక్ష

హైదరాబాద్, జనవరి 6 : విలేజి లెవెల్ వర్కర్లు, గ్రామసేవికలు, మొత్తం 60 మంది నేడు సచివాలయం ముందు రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఏడురోజుల పాటు జరుగుతుంది.

తమను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని, సర్వీసులు నిబంధనలను రూపొందించి తమ ఉద్యోగాలను ఖాయంచెయ్యాలని వీరు కోరుతున్నారు.

బెంగాల్‌లో ఎన్నికలకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 6: లోక్‌సభతోపాటు బెంగాల్ శాసనసభకు కూడా వెంటనే ఎన్నికలు జరిపించాలని ఎలక్షన్ చీఫ్ కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

మహా పట్టాభిషేకంలో లక్ష్మణుడు, రాముడు, సీతగా వెంకటాచలపతి, జనార్దన, కృష్ణవేణి (వేణి)

నిరుపమాన ప్రతిభా విన్యాసమైన 'మహాపట్టాభిషేకం' నృత్యనాటిక

వాల్మీకి రామాయణ శ్లోకాల ఆధారంగా కళాక్షేత్రం సమర్పించిన ఆరున్నర్ల నాటకలలో విశిష్టమైనదీ, మకుటాయమానమైనదీ, ''మహా పట్టాభిషేకం'' నృత్య నాటిక. ఆ మిగిలిన అయిదింటిలోనూ చెప్పుకోతగిన పాటలూ, ఆటలూ వున్నా, వాటి మేలు కలయికలో దీనిదే పై చేయి. దీనికి పూర్తిగా కారకులు నృత్యదర్శకత్వం నిరుపమానంగా నెరపిన రుక్మిణీదేవి.

ఈ కథాభాగంలో నాట్యానికి ప్రాణప్రదమైన శృంగారభావం లేదు. రంగస్థలంపై, అందులోనూ నృత్యరూపంలో చూపడానికి సంకటప్రాయమైన యుద్ధాలే యిందులో మొదటినుంచీ చివర వరకూ వున్నవి. రామరావణ యుద్ధమే మూడుసార్లు చూపబడికుంటే, చూపరులకు తప్పక విసుగెత్తివుండేది. అలాకాక, మూడుసార్లూ మూడు విధాలుగా యుద్ధాన్ని నృత్యంలో మలచి, ఆదినుంచి అంతం వరకూ ఆకర్షణ పోగొట్టకుండా కథను నడిపించిన రుక్మిణీదేవి ప్రతిభ, వూహాశక్తి, అనన్యం.

యివి యింత ఆకర్షణీయంగా ఉండడానికి తగిన సంగీతం యేర్పరచినవి వాసుదేవాచార్యుల మనుమలైన శ్రీ రాజారాం కర్ణాటక సంప్రదాయం అనువూతమైనా దాటకుండా రణ సన్నివేశాలకు తగిన రాగాలు యేరి కూర్చితే తనకు స్వంతమైన కూచిపూడి భాగవతాలనుంచి సరిపడిన జాతులు తీసి వాటితో పొందుపరచారు శ్రీ భాగవతుల సీతారామశర్మ.

మొట్టమొదట ఆరభిల్లానుంచి చివరి షణ్ముఖప్రియ తిల్లానాదాకా రాజారాం అమర్చిన సంగీతం కర్ణపేయంగా వుంది. అంతేకాదు, రాగవిన్యాసంలో సందర్భశుద్ధి మరువలేదు. కమలామణి ''రాధాపక్షపాతి పై దేహి'' మాయామాళవ గౌళలో ''అహోముఖ'' భవాని అన్న అపురూప రాగంలో 'ఆవేశా' శుభపంతువరాలిలో శ్లోకభావం ఉట్టిపడేటట్లు గానం చేశారు. శ్రీ సీతారామశర్మ ప్రాణం పోసిన శ్లోకాలు యెన్నతరం కాదు. అయినా లక్ష్మణమూర్ఛ సన్నివేశంలో రాముని వేదన ''సహ యుద్దేన'' శివరంజనిలోను, వానరులు కదనకుతూహలులై వారధి నిర్మాణం జరుపుతున్నప్పుడు కదనకుతూహలంలో పాడిన ''తతా సుగ్రీవ సహితో'' లోనూ రావణుడు మరణించినప్పుడు విభీషణుని శోక శ్లోకం, ''వీరవిక్రాంత'' సారమతిలోనూ, భావం మూర్తీభవించేటట్లు పాడారు.

ఇందులో అభినయమే కాక, నాట్య కౌశలమూ చూపవలసిన పాత్ర రాముడిది. జనార్దన్ ఆ పాత్రనూ, సీత పాత్రకు కృష్ణవేణి, లక్ష్మణునిగా వెంకటాచలపతి పూర్తి న్యాయం చేకూర్చారు.

క్రిందటేడు రాక్షసిగా అతి సహజంగా కనిపించిన జయకుమారి యీ సంవత్సరం కనబడకపోవటం ఒక లోటు. లోపాలు భరతుడు అగ్నిప్రవేశం చేయబోయేటప్పుడు చీని చీనాంబరాలు ధరించి ఉండటం, సీత రాముని చూసి ఆనందనాట్యం చేయడం యిత్యాదులు.

కృష్ణమూర్తి మృదంగం, సంగీతం విభాగంలో ముఖ్యప్రాణం.

శృంగారనాట్యశిల్పసంపన్నమైన యామినీకృష్ణమూర్తి భరతనాట్యం

యామినీ కృష్ణమూర్తి భరతనాట్యంలో మరెక్కడా కానరాని, శృంగారభావం పొంగి పొర్లుతుంటుంది. ఇది భరత

నాట్యానికే కాదు, అసలు భారతీయ నాట్యానికే సహజ గుణం. కానీ, యిటీవలి కాలంలో పాశ్చాత్యజీవిత ముసుగులో భక్తిపరదాల వెనుక దాచివేయబడిన యీ గుణం శాస్త్రోక్త విధానంలో కుమారి యామినీ కృష్ణమూర్తిచేత తిరిగి వెలుగులోకి రావడం నిస్సందేహంగా నాట్యకళను సమీక్షించేవారికి హర్షదాయకం.

కూచిపూడి పద్ధతిలో యామిని సంపాదించుకున్న స్థానం, పేరు, భరతనాట్య సరస్వతికి కూడా ఆమె ప్రతిభను మెరుగుపరచ గలిగాయి అని చెప్పక తప్పదు. దగ్గరైన యీ రెండు నాట్యవిధానాలు, వేర్వేరు గురువుల దగ్గర యామిని నేర్చుకున్నది. ఆ రెండు పద్ధతులలో కొత్తగా స్వత్వం యేర్పాటు చేయగలగడం ఆమె కొన్నేళ్లుగా వ్యక్తపరుస్తున్నారు.

[illegible] రచనకు ముఖభావాలు [illegible] చూపిన ప్రక్ష్య ప్రాథవాలు గణనీయాలు. తరువాత అలరిస్తు చేసే ''ఓంకారనందనకుక్కీల'' అన్న మరొక శ్లోకం, దేవీ స్తుతి చేసింది. ఆదిలోనే రెండు శ్లోకాలు చేసి, ప్రేక్షకులను రంజింపచేయగలిగిందంటే, దానికి కారణం తాళం లేకుండా (శ్లోకాలకు) కదలిన యామిని శరీరంలో ద్యోతకమైన 'సౌష్ఠవం', కనబరచిన భంగిమలలో దీపించిన శిల్పసదృశమైన పరిపూర్ణత, స్పష్టతలే!

అద్భుతం స్థానే త్యాగరాజేంద్రుని పంచరత్న కీర్తన ''ఎందరో మహానుభావులు'' చేస్తూ, చిట్టస్వరాలకు పదలాసమముగా, పల్లవులను, వేర్వేరు నాట్య విన్యాసాలు చూపి [illegible] పేంది. భైరవి రాగంలో తమిళ వర్ణం తీసుకొని, అందులో నాయకుడైన శివుని వర్ణన, నాయికి అలంకారాదులు, మన్మధుడు తనదండయాత్రకు చెరకువిల్లు, పూబాణములు మొదలైన సరంజామా సమకూర్చుకొనుట, యిప్పటి కంటకింపైన నాట్యరాగంలో చిత్రించింది.

విరామానంతరం తమిళంలో రెండు పదాలు తెలుగు జావళి ''నాలి నేనెట్లు సహింతునే'' మొదలైన వాటిని యెక్కువగా నాట్యంలేకుండ అభినయించేసి, రకరకాలైన నాయికం స్వభావ నిలిపింది. శ్రీపతి శ్యామలాస్వామి, రాజలక్ష్మిల పాట విన సొంపుగాను, వేణు, వాయులీన, మృదంగ, ఘట వాద్యానుసరణ ఆక్షేపణీయం లేకుండాను సాగింది. శ్రీ టి. ఎస్. బ్రహ్మణ్యం మృదంగంపై యామినీ నాట్యానికి అనువుగా వాయించిన తీరు మెచ్చదగినది.

—వి. ఎ. కె. రంగారావు

చిత్రజగత్తు

'ఏమండీ! ఇల్లుగలాయన ఈ పండక్కయినా ఇంటికి సున్నాలు వేయిస్తాడేమో అడగరాదూ!'

'ఈ మధ్యంతర ఎన్నికలు అయితేనే గానీ వేయించనని.... అందితంగా చెప్పేడు!'

విజయవాడలో జరిగిన రాష్ట్ర సైన్సు ప్రదర్శనపై సమీక్ష

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 6: విద్యార్థులలో సైన్సువిషయాలయందు ఆసక్తిని కలుగజేసి సైన్సుకు అవసరమైన పరికరాలను విద్యార్థులు తమంతటతామె తయారుచేసుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఇక్కడ గాంధీజీ మున్సిపల్ హైస్కూలులో అయిదురోజులపాటు నిర్వహింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞాన విద్యావిషయక ప్రదర్శన ఆ లక్ష్యం విజయవంతంగా సాధించిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రతిసంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతూవచ్చిన ఈ రాష్ట్రస్థాయి ప్రదర్శనను ఈసారి జిల్లాలలో నిర్వహించాలనే ఉద్దేశ్యంతో అధికారులు విజయవాడలో ఏర్పాటుచేయడం జరిగింది. హైదరాబాద్‌లోని విద్యాపరిశోధన శిక్షణ రాష్ట్రమండలి, కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంవారి సంయుక్త ఆధ్వర్యాన ఇది నిర్వహింపబడినది. రోజుకు సుమారు 12,000 మంది చొప్పున మొత్తంమీద లక్షమంది పురుషులు, స్త్రీలు, బాలబాలికలు, విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారని అంచనా. ఈ ప్రదర్శనకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి శ్రీ పి. వి. నరసింహారావు డిసెంబరు 26 న ప్రారంభోత్సవంచేశారు. 31 న జరిగిన ముగింపు ఉత్సవంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ సూరిభగవంతం, కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాలనుండి వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉత్సాహంగావచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నవి. అంతకుపూర్వం జిల్లాస్థాయిలో జరిగిన సైన్సు ప్రదర్శనలో బహుమతుల నందుకున్న నమూనాలు, చార్టులు, సేకరణ వస్తువులు, సైన్సు పరికరాలు, ప్రయోగాలు, ప్రాజెక్టులు ఇందులో ప్రదర్శింపబడినవి. అటువంటి వస్తువులను (సుమారు 700) 30 గదులలో అందంగా అలంకరించి చూపరులకు ఆసక్తి కలుగజేసే విధంగా ప్రదర్శించారు. ఒక్కొక సైన్సు ప్రదర్శన నిర్వహణకు రు.31,000 లు ఖర్చు అవుతుందని రాష్ట్ర విజ్ఞాన విద్యావిషయక మండలి అంచనా. ఇందులో ప్రభుత్వం రు 10,000 మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని ఉదారంగా ప్రముఖులు విరాళాల అందజేశారు. చూపరులకు సైన్సు విషయాలను, ప్రదర్శనలోనున్న అంశాలను గూర్చి వివరించిచెప్పడానికి400మంది విద్యార్థి వలంటీరులను ప్రదర్శన కమిటీవారు తయారు చేశారు. వీరు దళాలవారీగా ఉదయం, సాయంత్రం ప్రదర్శితాలనుగూర్చి వివరించేవారు.

లెక్కలు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రాలకు సంబంధించిన అంశాలు ప్రదర్శనలో ఎక్కువగా ఉన్నవి. ఉపాధ్యాయులు తమంతటతామే తయారుచేసిన సైన్సు ప్రయోగాలను, పరికరాలను ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ విభాగం ఎక్కువమంది చూపరులను ఆకర్షించినదని చెప్పాలి. వీటితోపాటు ఫిలిమ్ షో, శాస్త్రీయ విషయాలపై ఉపన్యాసాలు, క్విజ్ ప్రోగ్రామ్, వ్యాసరచన పోటీలు— మొదలగునవి ఏర్పాటుచేశారు. ప్రదర్శన ముఖద్వారాన్ని సుప్రసిద్ధ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతిగ్రహీత డాక్టర్ సి. వి. రామన్ పేరిట నిర్మించడం, రామానుజం, భాభా, పి. సి. రే, జె. సి. బోస్, ఎస్. ఎల్. హోరా ప్రభృతుల పేరిట ఇతర ద్వారాలు ఏర్పాటుచేయడం ఎంతో సమంజసంగా ఉంది. ప్రదర్శనలో కొన్ని పాఠశాల బాలబాలికలు ప్రదర్శించిన ముఖ్యమైన పరికరాలనుగూర్చి ఈ దిగువ పేర్కొనడమైనది.

విజయవాడ బిషప్ అజరయ్య హైస్కూల్ విద్యార్థిని కుమారి టి. ఉషారాణి, ఉషసరోజిని వివిధదేశాల నాణెములను సేకరించి ప్రదర్శించారు. చిల్డ్రన్స్ మాంటిసోరి హైస్కూలు వారు అటామిక్ రియాక్టర్ నమూనాను ప్రదర్శించారు. బిషప్ అజరయ్య హైస్కూలుకు చెందిన కుమారి టి. పద్మమాలిని ప్రదర్శించిన 'ఆకాశగంగ' (మ్యాజిక్‌కూజా) హైడ్రాలిక్‌లిఫ్ట్, చూపరులను అమితంగా ఆకర్షించాయి. అదేవిధంగానే ఖమ్మం మాంట్‌ఫోర్ట్ హైస్కూలు బాలిక కుమారి కె. అనిల్‌దేవి ప్రదర్శించిన 'లూనార్ మాడ్యూల్' నమూనా. వరంగల్ ఎ. వి. వి. జూనియర్ కాలేజీవారి 'మ్యాజిక్‌బాక్స్', కోసిగి జడ్. పి. హైస్కూలువారి అపోలో నమూనా, విజయవాడ ఎస్. కె. పి. వి. వి. హిందూ హైస్కూలు విద్యార్థులు తయారుచేసిన 'పర్ణచక్రము', గుణదల జీబోన్ హైస్కూలువారు ప్రదర్శించిన 'ఆటోమేటిక్ కుకింగ్' బాగున్నవి. కందుకూరు స్కూలువారు పట్టణంలో [illegible] లైటింగ్ ఏర్పాటు నమూనా ద్వారా వివరించారు. శ్రీకాకుళం ఎం. ఆర్. రాజా ఎం. హెచ్. స్కూలు విద్యార్థి జి. వి. శాస్త్రి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసే పద్ధతిని తెలిపారు.

విజయవాడ తిరువళ్ళువార్ తమిళ పాఠశాల వారు అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఎలాపనిచేసేది ప్రయోగాత్మకంగా చేసి చూపారు. రసాయన శాస్త్రంవల్ల కలిగే ప్రయోజనాలను మాంటిసోరి స్కూలువారు వివరించారు.

రు. 50 లలో గ్యాస్‌ప్లాంట్

కర్నూలుజిల్లా, బనగానపల్లి జడ్. పి. హైస్కూలు వారు రు 50 లకు మించని వ్యయంతో గ్యాస్‌ప్లాంట్ ఎలా పనిచేసేది వివరించారు. ఇది [illegible] ఈ అంశం [illegible] ఆకర్షించింది.

గుంటూరు సెంట్ ఇగ్నేషియస్ గరల్స్ హైస్కూలు బాలబాలికలు ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు, తూర్పుగోదావరిజిల్లా [illegible] జిల్లా పరిషత్ హైస్కూలువారు తయారుచేసిన లాంప్ గ్యాస్‌ప్లాంట్ కూడా బాగున్నవి. తమిళ పాఠశాలవారు ఒక తాటాకు పాక నమూనా వేసి దానిపై రసాయనాలుపూసి అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ దానికి ఎట్టి ప్రమాదం జరగదని ప్రయోగాత్మకంగా చూపారు. పెదర్తి సుందరమ్మ హైస్కూల్ విద్యార్థినులు సిమెంటు ఎలాతయారు చేసేది నమూనాతో వివరించారు. ఎ. కె. టి. పి. వి. హైస్కూలు, బిషప్ అజరయ్య హైస్కూలువారు వివిధరకాల ఖనిజాలను సేకరించి ప్రదర్శించారు.

రసాయనిక పద్ధతిలో సూర్యకాంతిని ఏవిధంగా పొందవచ్చునో వైజాగ్ సి. బి. ఎం. హైస్కూలుబాలబాలికలునమూనాతోచూపారు. బిషప్ అజరయ్య హైస్కూలువారు ప్రదర్శించిన జీవితపరిణామం ముఖ్యంగావీరి కరణ, అదిలాబాద్‌జిల్లా బెల్లంపల్లి జడ్. పి. జి. హెచ్. స్కూలువారు ప్రదర్శించిన 'ఎడారి మొక్కలు' వృక్షశాస్త్రంలో ముఖ్యమైన అంశాలుగా పేర్కొనవచ్చు.

కాకినాడలోని వెంటి మున్సిపల్ పాఠశాల వారుతయారుచేసిన మానవశరీరం భాగాల నమూనాలు ప్రత్యేకించిపేర్కొనదగ్గవి. భూమి మీద జీవులు ఏవిధంగా అభివృద్ధి చెందినది బిషప్ అజరయ్య హైస్కూలువారు నేలపై పెద్ద వారు రూపంలో పరికరాల సహాయంతో ప్రదర్శించి చూపారు. ఇది చూపరులను విశేషంగా ఆకర్షించింది.

బందరు నోబుల్ హైస్కూలు విద్యార్థి ఎస్. ప్రసాదరావు తానుసేకరించిన సీతాకోక చిలుకలను ఆకర్షణీయంగా ప్రదర్శించాడు. వృక పరిణామంగూర్చి ఎస్. కె. టి పి. వి. వి. స్కూలువారు ప్రదర్శించారు. వివిధరకాల జంతువుల, పక్షుల, కీటకాల గుండెలను బిషప్ అజరయ్య హైస్కూలు విద్యార్థిని కుమారి ఎం. శ్రీదేవి ప్రదర్శించారు. విజయవాడ అట్కిన్సన్ హైస్కూలు విద్యార్థినులు అంటిబయాటిక్స్ వలనకలిగే ఫలితాలనుగూర్చి వివరించారు. యాథరన్ మోడల్‌స్కూలు విద్యార్థి అమర్‌సింగ్ శ్మశానమునుండి సేకరించిన మానవ అస్థిపంజరాన్ని ప్రదర్శించాడు.

ఉపాధ్యాయుల విభాగం

బుచ్చిరెడ్డిపాలెం జడ్. పి. హైస్కూలుకు చెందిన ఉపాధ్యాయుడు ఎం. వి. సుబ్బారావు రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ఎలాపనిచేసేది వివరించిచూపారు. మాంటిసోరి హైస్కూలు అధ్యాపకులు శ్రీమతి సిహెచ్. లక్ష్మి తయారుచేసిన రిఫ్రాక్టోమీటర్, శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ తయారుచేసిన 'మినీ కంప్యూటర్' విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నవి.

చిత్తూరు పి. సి. [illegible] ట్రైనింగ్ కాలేజి, కావలి [illegible] అధ్యాపకులు [illegible] ప్రదర్శించిన [illegible] లెక్కలలో ఆసక్తిని కలుగజేయడానికి నెల్లూరు రంగనాయకులపేట మున్సిపల్ హైస్కూలు అధ్యాపకుడు శ్రీ వి. [illegible] 'లెక్కల పట్టిక' [illegible] తిరుపతినుండి [illegible] రు.40 [illegible] యాత్రికులను, రెండునిమిషాలలోపల [illegible] కుపోవడానికి వీలుగా నెల్లూరు ఎం. హెచ్. స్కూలుకు చెందిన శ్రీ వై. [illegible] 'మెకానికల్‌లిఫ్ట్' రూపొందించారు.

మెహబూబ్‌నగర్ గవర్నమెంట్ మోడల్ బేసిక్ హైస్కూలుకు చెందిన శ్రీ [illegible] సింగ్ తయారుచేసిన పెట్రోల్ గ్యాస్‌ప్లాంట్, పెక్కులి జి. జె. హి. హెచ్. స్కూలు ఉపాధ్యాయుడు శ్రీ సి.హెచ్. రావు సెట్స్, కెమిస్ట్రీ, బయాలజీలకు తయారుచేసిన పోర్టబుల్ లేబొరెటరీ, మహబూబ్‌నగర్ గవర్నమెంట్ హైస్కూలు ఉపాధ్యాయుడు శ్రీ పి. లక్ష్మణరావు రు 500 లతో తయారుచేసిన స్కూలు మాస్టర్ యూనిట్ (మైకు, రేడియో, గ్రామఫోన్, సైరన్) చూపరులను విశేషంగా ఆకర్షించినవి.

ఎస్.సి.ఇ.ఆర్.టి. స్టాల్

ఎస్. సి. ఇ. ఆర్. టి. (రాష్ట్ర విజ్ఞాన విద్యావిషయక మండలి) ప్రదర్శించిన [illegible], మైక్రో ప్రొజెక్టర్, టీచర్స్ కిట్ కల్ లేబొరేటరీకిట్, స్టూడెంట్స్ కిట్‌వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉన్నదని విశదమయింది. ఇవిగాక ఇవాల్యుయేషన్‌వార్డు, మేధస్సును పరీక్షించడానికి జరిపే పరీక్షలు ముఖ్యంగా ఈ విభాగంలో పేర్కొనదగినవి. అమెరికా శాంతిదళంసభ్యులు అయిదుగురు ఈ విభాగంలో పాల్గొన్నారు. విద్యాశిక్షణ కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న సైన్సు టీచర్స్‌వర్క్‌షాపులు ఎలాపనిచేసేది వారు తెలుసుకునే నిమిత్తం ఈ ప్రదర్శనకు వచ్చారు.

కృష్ణాజిల్లాకు ఈ ప్రదర్శనలో ఏడు బహుమతులు లభించినవి. అందుమ రు 500 ల విలువగల షీల్డు కృష్ణాజిల్లాకు బహూకరించారు. ద్వితీయస్థానం నెల్లూరు జిల్లాకు (నాలుగుబహుమతులు) లభించింది. ఇటువంటి ప్రదర్శనను నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అభినందనీయులు. ఇవి విద్యార్థులలో శాస్త్రీయ విషయాల యందు ఆసక్తిని పెంపొందిస్తాయనడంలో ఎట్టి సందేహంలేదు.

లారీ ప్రమాదం: 11 మంది మృతి

హైదరాబాద్, జనవరి 6: హైదరాబాద్‌కు 20 మైళ్ల దూరంలోగల షాద్‌నగర్ వద్ద నేటి ఉదయం రెండు లారీలు ఢీకొన్న ఫలితంగా 11 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు.

ఒక లారీలో కొందరు కార్మికులు [illegible] పనులకు వెళుతున్నట్లు తెలుస్తున్నది. వీరిలో తొమ్మిదిమంది అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు హాస్పటల్‌కు తీసుకొని పోతుండగా దారిలో మరణించారు.

గాయపడిన 50 మందిలో 18 మందిని హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పటల్లో చేర్పారు. మిగిలిన వారిని ప్రథమచికిత్స అనంతరం విడుదలచేశారు.

కొత్త కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రణాళిక

తుది ముసాయిదా రూపొందించే బాధ్యత

వర్కింగ్‌కమిటీచే శ్రీ సుబ్రహ్మణ్యంకు అప్పగింత

న్యూఢిల్లీ, జనవరి 6: కొత్త కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నేడిక్కడ సమావేశమై మూడు గంటల పాటు చర్చలు జరిపిన పిదప, పార్టీ ఎన్నికల ప్రణాళిక తుది ముసాయిదాను రూపొందించే అధికారాన్ని శ్రీ సి. సుబ్రహ్మణ్యంకు యిచ్చింది.

రానున్న మధ్యంతర ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాకు తుదిరూపమివ్వడానికి కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు వర్కింగ్ కమిటీ అధికార మిచ్చింది.

మామూలుగా పార్టీ అభ్యర్థుల ఎన్నిక వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కాని వ్యవధి చాలా స్వల్పంగా మాత్రమే వున్నందు వల్ల ఈ పర్యాయం ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు.

పార్టీ దశసూత్ర కార్యక్రమం ప్రాతిపదిక పైనను, బొంబాయి, పాట్నా ఎ.ఐ.సి.సి. సమావేశాలలో ఆమోదించిన తీర్మానాల ప్రాతిపదికపైనను రూపొందింపబడిన ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను వర్కింగ్ కమిటీ నేడు మూడు గంటల పాటు చర్చించి ఎన్నికల ప్రణాళిక తుది ముసాయిదాను రూపొందించే బాధ్యతను శ్రీ సి. సుబ్రహ్మణ్యంకు అప్పగించింది.

వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యులు సమావేశమై ఎన్నికల ప్రణాళిక తొలి ముసాయిదా గురించి ఇష్టాగోష్టిగా చర్చలు జరిపారు.

నేటి ఉదయం వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆకస్మికంగా అస్వస్థులైన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్‌రామ్ ఈ రెండు సమావేశాలకు హాజరు కాలేదు.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగానే శ్రీ జగ్జీవన్‌రామ్ ఆరోగ్యం సరిగాలేనందున తమ నివాసానికి వెళ్ళిపోయారు.

కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక స్వరూపం

త్వరలో లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక ప్రజాస్వామ్య సోషలిజం సాధన లక్ష్యాన్ని ప్రతిబింబించగలదని తెలుస్తున్నది. ప్రజాస్వామ్య సోషలిజం సాధనకై భవిష్యత్తులో ఏర్పడే కొత్త కాంగ్రెసు ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ఎన్నికల ప్రణాళిక సూచించగలదని భావిస్తున్నారు.

ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను పార్టీ వర్కింగ్ కమిటీ నేడు మూడు గంటల పాటు చర్చించింది. ఎన్నికల ప్రణాళిక సరళమైన భాషతో కూడిన అత్యంత విలువైన పత్రంగా వుండాలన్న ఏకాభిప్రాయం వర్కింగ్ కమిటీ సమావేశంలో కానవచ్చినట్లు తెలుస్తున్నది.

రానున్న ఎన్నికలలో ప్రజలకు పార్టీ విశదీకరించవలసి యున్న అనేక ముఖ్యమైన అంశాలపై ఎన్నికల ప్రణాళిక ముసాయిదాలో సక్రమంగా వివరించనందుకు అనేక మంది సభ్యులు విమర్శించినట్లు తెలుస్తున్నది.

సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా, ప్రజలలో తలయెత్తిన సందేహాలను నివృత్తి చేసే నిమిత్తం రాజభరణాల రద్దుకు పార్టీ కృతనిశ్చయంతో వున్నట్లు ఎన్నికల ప్రణాళికలో పునరుద్ఘాటించాలని పలువురు సభ్యులు సూచించారు.

వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసిన పిదప పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బహుగుణ పత్రికల వారితో మాట్లాడుతూ, వర్కింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు విభిన్నాభిప్రాయాలను వెలిబుచ్చిన దృష్ట్యా, ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను తిరిగి రూపొందించవలసిందిగా శ్రీ సి. సుబ్రహ్మణ్యంను కోరినట్లు తెలియజేశారు.

ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను పరిశీలించేటప్పుడు గత రెండు దశాబ్దాల కాలంలో పరిస్థితిలో వచ్చిన మౌలిక మార్పు"లను పరిగణనలోనికి తీసుకొన్నట్లు శ్రీ బహుగుణ వివరించారు.

సామాన్య ప్రజానీకం సంక్షేమానికి అవసరమైన చర్యలను, వివిధమైన ఆటంకములు లేకుండా గైకొనడానికి వీలుగా రాజ్యాంగంలో అవసరమైన మార్పులను ఎన్నికల ప్రణాళికలో ఉదహరించాలని కొందరు సభ్యులు సూచించినట్లు తెలుస్తున్నది.

ఎన్నికల ప్రణాళిక ముసాయిదాపై పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం గైకొనే ముందు, తుది ముసాయిదాను శ్రీమతి ఇందిరాగాంధి స్వయంగా పరిశీలించగలరని శ్రీ బహుగుణ చెప్పారు.

శనివారంనాడు పార్లమెంటరీ బోర్డు సమావేశం

పార్లమెంటరీబోర్డు సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయి. శ్రీ జగ్జీవన్‌రామ్ అస్వస్థులుగా వున్న దృష్ట్యా, గురు, శుక్ర వారాలలో జరగవలసియున్న బోర్డు సమావేశాలను రద్దు చేశారు.

నేడు వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డి మినహా, అందరూ హాజరయ్యారు.

శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ జి.ఎం. సాదిక్ మాత్రమే హాజరు కాలేదు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దరోగా ప్రసాద్‌రాయ్, మద్రాసు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎం. భక్తవత్సలం ప్రత్యేక ఆహ్వానితులుగా నేడు వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

అస్వస్థత వల్ల శ్రీ జగ్జీవన్‌రామ్ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయినందున, శ్రీమతి ఇందిరాగాంధి వర్కింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు.

గ్రహబలం

[illegible] శుక్రవారం.

పుష్యశుక్ల ద్వాదశి రాత్రి 6—4, రోహిణి నక్షత్రం ఘ 3—40, కూర్మ ద్వాదశి, ప్రయాణాములు మొదలగు సర్వ కార్యములకు శుభమైనది.

మేషం: కుటుంబ సమస్యలు కొన్ని వుండవచ్చు. ఘనా ప్రసంగాలు విరసంగా పరిణమించవచ్చు. కాని కుటుంబ సౌఖ్యం, మృష్టాన్న భోజనం, బంధుమిత్ర సమాగమం, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం, వృత్తిలో ఆదాయం సంభవం.

వృషభం: సాహసకార్యాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. విందు వినోదాలు అనుభవిస్తారు. శుభవార్తలు వింటారు. పుణ్యకార్యా లాచరిస్తారు.

మిథునం: శుభ పుణ్యకార్యాలకు, బంధుమిత్రులకు అధికవ్యయం చేస్తారు. నూతన వస్తు వస్త్రాదులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

కర్కాటకం: అనుకూలమయిన రోజు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు శోభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్ఠ లుంటాయి. అయితే వ్యయం — శత్రులోగ ఋణాల ఆలోచనలు మాత్రం తప్పక పోవచ్చు.

సింహం: శుభ పుణ్య కార్యాలకు — నూతన వస్తువులకు ధనవ్యయం చేస్తారు. వృత్తిలో అదృష్టం వుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: అనుకూలమయిన రోజు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా వుంటాయి. ఆకస్మిక ధనాదాయం చేకూరవచ్చు. శుభ పుణ్య కార్యాచరణ — బంధు మిత్రులతో విందు వినోదాలు సంభవం.

తుల: వృత్తి ఉద్యోగాలలో శ్రమపడవలసి వుంటాయి. వ్యాపార రంగంలో పోటీ వుంటుంది. ప్రయాణ సూచన లున్నాయి. అకాల ఆహార విహారాలు — జీర్ణకోశ బాధలు సంభవం. జాగ్రత్త సూచన.

వృశ్చికం: శత్రు ఆరోగ్యం లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీ, శ్రమ వుంటాయి. ఆడంబరాలకు అధికవ్యయం చేస్తారు. శక్తి తగిన ఆదాయం — గౌరవం — బంధు మిత్రులతో విందు విలాసజీవనం కూడా సంభవం.

ధనుస్సు: ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో గౌరవం ఆదాయం సంభవం.

మకరం: శత్రు ఆరోగ్యం కొంత లోపిస్తుంది. వృత్తిలో పోటీదారి పోటీకి గురవుతారు. ఆడంబర వ్యయం తక్కువ. అయితే శుభ పుణ్య కార్యాలోచనలు — తగిన ఆదాయం — గౌరవం, కార్యసిద్ధి, విలాస జీవనం సంభవం.

కుంభం: శత్రువులు తొలగివుంటారు. ఋణాల వత్తిడి వుండదు. ఆరోగ్యం బాగుంటుంది బంధు మిత్రులతో విద్యావ్యాసంగంతో విందు వినోదా లనుభవిస్తారు.

మీనం: మీ కోరికల కొంతుండదు సాహస కార్యాలు కొన్ని అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. సంఘంలో ఒడిదుడుకులు — గౌరవం వుంటాయి. శుభ పుణ్య కార్యాలపై ఆసక్తి ఏర్పడుతుంది.

ప్రఖ్యాత ఇంద్రజాలికుడు సర్కార్ మృతి

అసాహికావా, జపాన్, జనవరి 6: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు శ్రీ పి. సి. సర్కార్ నేడిక్కడ గుండెజబ్బువల్ల మరణించారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.

ఇక్కడకు సమీపంలోని షిబెట్సు సిటీలోని ఒక హోటల్‌లో ఆయన చనిపోయారు. ఆయన నేడు ఇక్కడకు 150 కిలోమీటర్ల దూరంలో వున్న పట్టణంలో తన ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను ప్రదర్శించవలసి ఉంది. ఈ ప్రదర్శనకు కొన్ని గంటలముందే శ్రీ సర్కార్ కన్నుమూశారు.

శ్రీ సర్కార్ తన బృందంతో మొత్తం 200 ప్రదర్శనలు ఇవ్వడానికి డిసెంబర్ 23వ తేదీన జపాన్ వచ్చారు. ఆయన బృందంలో 16 మంది భారతీయులు ఉన్నారు. ఆయన, ఆయన బృందం జపాన్‌లో ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రదర్శనలు ఇవ్వవలసి ఉంది.

శ్రీ సర్కార్ మరణవార్త అందిన వెంటనే ఆయన రెండవ కుమారుడు శ్రీ ప్రదీప్ చంద్ర సర్కార్ నేటి సాయంత్రం కలకత్తా నుంచి జపాన్ బయల్దేరారు. శ్రీ ప్రదీప్ చంద్ర కూడా ఇంద్రజాల విద్యలో ఆరితేరినవారే.

ఓటర్ల జాబితాలో పేరేలేని ఎన్నికల ప్రధానాధికారి!

న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో ఎన్నికలను నిర్వహించే అధికారి పేరు ఓటర్ల జాబితాలో నమోదుకాలేదు!

ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ సర్దార్‌జంగ్ వీధిలో వుంటున్నారు. ఆ ప్రాంతం న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గంలో వున్నది.

అయితే ఆ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో శ్రీ సేన్‌వర్మ పేరుమాత్రంలేదు.

అసలు జరిగిందేమిటంటే, ఎన్నికల వ్యవహారాలనుచూసే కార్యాలయం ఉద్యోగి ఒకరు ఆ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పునఃపరిశీలించే సందర్భంలో శ్రీ వర్మ నివాసానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీ వర్మ ఢిల్లీలోలేరు. శ్రీ వర్మ నివాసంలోని నౌకర్లు ఆ ఉద్యోగికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అసలు ఆ ఉద్యోగిని "గేటుహౌస్" దాటి లోపలికి రానివ్వనేలేదు. తత్ఫలితంగా శ్రీ వర్మ పేరు ఓటర్ల జాబితాలో లేకుండా పోయింది.

ఒరిస్సాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకై యత్నం

ఉత్కళ కాంగ్రెస్, కొత్తకాంగ్రెస్, పి. ఎస్. పి. నాయకుల చర్చలు; జనకాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలు

భువనేశ్వర్, జనవరి 6: ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గం నుంచి వైదొలగాలని జనకాంగ్రెస్ నిన్న నిర్ణయించుకోవడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు గురించి ప్రతిపక్షాలు తీవ్రంగా సంప్రదింపులు సాగిస్తున్నవి.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితి గురించి గవర్నర్ శ్రీ అన్సారీతో తాను జరిపిన చర్చల గురించి ముఖ్యమంత్రి శ్రీ సింగ్ దేవ్ నేడు స్వతంత్రపార్టీ రాష్ట్ర కార్యవర్గానికి వివరించారు.

మంత్రివర్గం కొనసాగడానికి అవసరమైన చర్యలు గైకొనడానికి ముఖ్యమంత్రి శ్రీ సింగ్ దేవ్‌కు కార్యవర్గం అధికారమిచ్చింది. అసెంబ్లీలో ఏకైక పెద్దపార్టీ స్వతంత్రపార్టీ అయినందున, సభా నాయకుడైన శ్రీ ఆర్. ఎన్. సింగ్ దేవ్‌కు మంత్రివర్గ భవితవ్యంపై తుది నిర్ణయం గైకొనే అధికారం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

ఇది ఇలా వుండగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయమై ఉత్కళ కాంగ్రెసుకు చెందిన శ్రీ గంగాధర మహాపాత్రా కొత్త కాంగ్రెసుకు చెందిన శ్రీ బినాయక్ ఆచార్య, పి. ఎస్. పి. కి చెందిన శివచంద్ర మోహన్‌దాస్‌లు నేటి ఉదయం కూడా సమావేశమై తమ చర్చలను కొనసాగించారు.

మంత్రివర్గం నుంచి జనకాంగ్రెసు వైదొలగినందున ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం మైనారిటీలో పడినదని ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే హక్కు ఎంతమాత్రమూ లేదని శ్రీ దాస్ తరువాత పత్రికా గోష్టిలో స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం స్థానే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ఇతర పార్టీలతోపాటు తమ పార్టీ కూడా కృషి చేస్తున్నదని శ్రీ వినాయక్ ఆచార్య చెప్పారు.

జన కాంగ్రెసులో విభేదాలు

అయితే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు ప్రతిపాదన విషయమై జన కాంగ్రెసు నాయకులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మధ్యంతర ఎన్నికలు జరుపాలని తమ పార్టీ తీర్మానించిన దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేనే లేదని జన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్ స్పష్టం చేశారు.

అయితే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలలో తమ పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నట్లు జన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ సురేంద్రనాథ్ పట్నాయక్ నేడు ప్రకటించారు.

జన కాంగ్రెసు రాష్ట్ర స్థాయీ కమిటీ నిన్న సమావేశమై రానున్న ఎన్నికలకు సంబంధించి అవసరమైన చర్యలు గైకొనే అధికారాన్ని త్రిసభ్య సంఘానికి అప్పగించింది.

ప్రత్యామ్నాయ ప్రభుత్వం: బిజూపట్నాయక్ వ్యతిరేకత

భువనేశ్వర్, జనవరి 6. ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ వెంటనే రాజీనామా చేయాలని ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు శ్రీ బిజూ పట్నాయక్ నేడు కోరారు. ఒరిస్సాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు ప్రతిపాదనకు తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా శ్రీ పట్నాయక్ ప్రకటించారు.

లోక్‌సభతోపాటు ఒరిస్సా అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరపాలని తాము కోరుతున్నట్లు శ్రీ బిజూ పట్నాయక్ వివరించారు.

రాష్ట్రాలలో సైన్స్ పరికరాల తయారీకి సత్వర చర్యలు

కేంద్ర విద్యామంత్రి సూచన

న్యూఢిల్లీ, జనవరి 6: పాఠశాలలకు అవసరమైన సైన్స్ పరికరాల తయారీకి తమ తమ రాష్ట్రాలలో ఉత్పత్తి విభాగాలను స్థాపన యత్నాలను త్వరితగతిన సాగించవలసిందని కేంద్ర విద్యామంత్రి శ్రీ వి. కె.ఆర్. వి. రావు నిన్న ఇక్కడ రాష్ట్రాల విద్యామంత్రులను కోరారు.

జాతీయ విద్యా పరిశోధనను, శిక్షణ మండలి వార్షిక సమావేశాన్ని ఆయన ప్రారంభిస్తూ, ప్రైమరీ, సెకండరీ పాఠశాలలో సైన్స్ బోధన అభివృద్ధికి ఉద్దేశింపబడిన పథకాలను ప్రారంభింపవలసిందిగా కేంద్రం, రాష్ట్రాలను కోరిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైన్స్ పరికరాల ఉత్పత్తి విభాగాల స్థాపనకు అవసరమైన యంత్రాలను జాతీయ మండలి అందచేయగలదని విద్యామంత్రి చెప్పారు.

ఈ మండలి ప్రకటించిన పాఠ్య గ్రంథాల పరిశీలనను పూర్తి చేసి, వాటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పెట్టేట్లుచూడవలసిందని కూడా డాక్టర్ రావు రాష్ట్రాలను కోరారు.

ఉబ్బసపు వ్యాధి పూర్తిగా నయమైనది!!!

వైద్య శ్రీ గ్రంథే రఘురామ గుప్తగారికి

హార్యాపురం, ఒంగోలు జిల్లా

నమస్కారములు! నేను రెండు సంవత్సరములుగ తీవ్రముగ ఉబ్బసముతో పీడింపబడితిని. ఆయాసము, దగ్గు, పిల్లి కూతలు మొదలగువాటితో చాలాబాధపడితిని. ఎన్నిమందులు వాడినను ప్రయోజనం లేకపోయెను. మీ ఔషధమును సేవించినపిమ్మట నాకు పూర్తిగా ఆరోగ్యము కలిగినది. మీవైద్య ప్రతిభకు నా జోహారులు.

అమ్మనబ్రోలు, పోస్టు, ఒంగోలు జిల్లా. — తమ విధేయుడు, (సం) గొనసపూడి సుబ్బారావు.

SUVARNA



10 లోక్‌సభస్థానాలకు రాష్ట్ర మార్క్సిస్టుపార్టీ పోటీ

విజయవాడ, జనవరి 6: 41 లోక్‌సభ స్థానాలలో 10 సీట్లకు పోటీ చేయడానికి మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. పాలకపక్షంతో చేతులు కలుపుతూ దివాళాకోరు విధానానికి స్వస్తిచెప్పేంతకాలం సర్దుబాట్లకై మితవాద కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న విజ్ఞప్తి నిష్ఫలమని రాష్ట్ర యూనిట్ అభిప్రాయపడుతున్నది.

సమైక్య ఆంధ్రావనిలో తనకు గల విశ్వాసాన్ని రాష్ట్రశాఖ పునరుద్ఘాటించింది. తెలంగాణాలో ప్రత్యేక వాదుల వర్గంతో రాజీకి ప్రయత్నించిన ప్రధాని ఎట్టి "నియమాలు లేని అవకాశవాది" అని మార్క్సిస్టు పార్టీ ఆరోపించింది.

రాష్ట్ర కమిటీ సిఫారసు చేసిన జాబితాను బుధవారం నాడు కలకత్తాలో సమావేశమయ్యే కేంద్రకమిటీ ఆమోదించవలసి యున్నది. పాత కాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘంలతో సర్దుబాట్లు చేసుకొనడానికి రాష్ట్రశాఖ వైముఖ్యం వ్యక్తం చేసింది.

పాలనా ఐక్యంతో వ్యతిరేకంగా నిలబడిన ప్రజాస్వామ్య, విప్లవాత్మక గ్రూపులతో వ్యక్తులతో సర్దుబాట్లు చేసుకొనడం పట్ల కమిటీ సుముఖంగానే వున్నప్పటికీ, ఆ పార్టీలతో సర్దుబాట్లు ఎలా చేసుకోవాలో ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు.

అభ్యర్థులను బలపరచడంలో అభివృద్ధి నిరోధక పార్టీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరుగలేదని రాష్ట్ర పార్టీ యూనిట్ ప్రధాన కార్యదర్శి శ్రీ మోటూరి హనుమంతరావు అన్నారు.

తెలంగాణాకు వ్యతిరేకత వ్యక్తంచేస్తే తెలంగాణాలో పార్టీ శ్రేయః ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందేమోనని అడుగగా, ఆ ప్రాంతపు శ్రేయస్సుకు వ్యతిరేకంగా వేర్పాటు వాదులే ప్రవర్తిస్తున్నారని శ్రీ హనుమంతరావు అన్నారు. వేర్పాటువాదులను బలపరచి తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలు పొందాలని మేము కోరడం లేదని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వాలను కూలద్రోస్తూ, వామపక్షాల శక్తులను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఇందిరాగాంధి ప్రభుత్వాన్ని పార్టీ బలపరచబోదని ఆయన స్పష్టం చేశారు.

దక్షిణాదిరాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశం వాయిదా

హైదరాబాద్, జనవరి 6: నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో చేనేత శాఖల మంత్రుల సమావేశం లోక్‌సభ మధ్యంతర ఎన్నికల దృష్ట్యా, తమిళనాడు అసెంబ్లీ రద్దు కావడం దృష్ట్యాను వాయిదా పడింది.

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర చేనేతమంత్రి శ్రీ వి. భగవంతరావు నేడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సమావేశం ఎప్పుడు జరిగేదీ కొత్త తేదీని తరువాత ప్రకటిస్తామని చెప్పారు.

వస్త్రాల మిల్లులు, చేనేత పనివారల సమస్యలు చర్చించే నిమిత్తం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

అకాలీదళ్‌తో పొత్తుకు పంజాబ్ కొత్తకాంగ్రెస్ వ్యతిరేకత

చండీఘర్, జనవరి 6: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో అకాలీదళ్‌తో సర్దుబాట్లు చేసుకొనరాదని పంజాబ్ కొత్త కాంగ్రెస్ కార్యవర్గం నిన్న తీర్మానించింది.

ప్రధాని అనుసరిస్తున్న విధానాలలో పూర్తి విశ్వాసంగల ప్రగతిశీలక పార్టీలతో సర్దుబాటు చేసుకొని, పంజాబ్‌లోని లోక్‌సభ స్థానాలకు కొత్త కాంగ్రెస్ పోటీచేయవలసిన ఆవశ్యకతను ప్రకటించింది.

సి. పి. ఐ., కమ్యూనిస్టుపార్టీ వంటి ప్రగతిశీలక పార్టీలతో తాము సర్దుబాట్లు చేసుకోవాలని కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఒకరు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

'ఎన్నికల అనంతరం జాతీయ ఫ్రంట్ సాధ్యమే'

బి. కె. డి., స్వతంత్రపార్టీ తమతో సహకరించగలవని శ్రీ నిజలింగప్ప ఆశాభావం

బొంబాయి, జనవరి 6: ఎన్నికల అనంతరం ప్రజాస్వామిక పక్షాలు ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోడానికి ఒక జాతీయ ఫ్రంట్‌గా ఏర్పడడం సాధ్యమేనని పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నిన్న ఇక్కడ ప్రకటించారు.

ఒక పత్రికా విలేఖరుల గోష్టిలో ప్రసంగిస్తూ, శ్రీ నిజలింగప్ప "మేము ఒక ఉమ్మడి కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నాం. అది వుంటుందని మేముఆశిస్తున్నాం" అని అన్నారు.

ఎట్టి జాతీయ ఫ్రంట్‌లోనూ చేరడానికి భారతీయ క్రాంతిదళ్ నిరాకరించడాన్నిగురించి ప్రస్తావిస్తూ, ఆయన ఒక్క స్వతంత్ర పార్టీయే కాక, బి. కె. డి., కొందరు పి. ఎస్. పి. సభ్యులు కూడా ప్రజాస్వామ్య కూటమితో సహకరిస్తారని ఇప్పటికీ తాను ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు.

స్వతంత్రపార్టీ కూడా చివరకు తమతోనే ఉండిపోగలుగుతుందని ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు.

ఈ విలేఖరుల గోష్టికి శ్రీ ఎస్. కె. పాటిల్ కూడా హాజరైనారు. ఆయన కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తమ పక్షానికి త్వరలోనే గొప్ప బలం చేకూరగలదని ప్రజాస్వామ్యంలో విశ్వాసంవున్న వారంతా తమపక్షం చేరుతారని శ్రీ నిజలింగప్ప అన్నారు.

మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయన కమ్యూనిస్టులతోను, మార్క్సిస్టులతోను తమ కెలాంటి పొత్తూ ఉండదని స్పష్టం చేశారు.

ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ ఎస్. ఎం. జోషి తిరిగి పూనానుంచి పోటీచేయాలని శ్రీమతి ఇందిరాగాంధి కోరుతున్నట్లు, గట్టి వదంతులు వ్యాపించడంపై విలేఖరులు ప్రస్తావించారు. అట్టి పరిస్థితిలో శ్రీ జోషిని సమర్థిస్తారా అని అడిగారు. అందుకు శ్రీ నిజలింగప్ప వ్యక్తులను గురించి మాట్లాడడానికి నిరాకరించారు.

బొంబాయిలో శివసేనతో పొత్తు విషయమై అడిగిన ప్రశ్నకు ఆయన ఎటూ వాగ్దానపూర్వకంగా సమాధానంచెప్పక తప్పించుకున్నారు. అయితే, కమ్యూనిజాన్ని ఓడించడానికి సంబంధించినంతవరకూ శివసేన తమతో ఉంటుందని చెప్పారు.

మధ్యంతర ఎన్నికలను ప్రధానమంత్రి బలాత్కారంగా తెచ్చిపెట్టారని పేర్కొంటూ, ఆమె విధానాలను విమర్శించారు. ప్రధాని 'అతితెలివి' వల్ల గత ఏణ్ణర్థం నుంచి దేశంలో అన్ని రకాల దుర్మార్గాలూ వ్యాపించాయని పేర్కొన్నారు.

ప్రాంతీయ భాషలలో విద్యాబోధన దేశ సమైక్యతకు ప్రమాదకరం

రాజాజీ హెచ్చరిక

మద్రాసు, జనవరి 6: భారతదేశపు అనుసంధాన భాషగా ఆంగ్లాన్ని ఆమోదించినట్లయితే, ఆ భాషను భారతీయ యూనివర్సిటీలలో ఉపయోగించాలని స్వతంత్ర నాయకుడు శ్రీ రాజగోపాలాచారి అన్నారు.

హిందీ, తమిళం, తెలుగు మున్నగు ప్రాంతీయ భాషలను కాలేజీలలో బోధనా భాషగా విధిస్తే, ఈ పర్యవసాన ప్రజలలో సమైక్యత పెంపొందడం అసాధ్యమని, పైగా యిది దేశ విచ్ఛిత్తికి దోహదం చేస్తుందని, ప్రజలలో అడ్డుగోడలు నిర్మిస్తుందని రాజాజీ అన్నారు.

కళాశాలల్లో బోధనా భాష సమస్యపై పరిశీలన జరపడానికి తమిళనాడు ప్రభుత్వం విద్యావేత్తల ఉపసంఘాన్ని ఒక దానిని నియమించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు. దేశానికి రాజ్యాంగం, ప్రజలకు వారి హక్కులు వుండాలా లేక అప్పుడారి [illegible] ప్రధాని చేతులలో అవి నాశనం కావడమో—ఇదే నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్య అని ఆయన అన్నారు. భాషా ప్రాతిపదికపై దేశం విచ్ఛిన్నం అయిపోయి, కుట్రలు పన్నే వర్గాల వారి చేతులలో దేశ ప్రజలు చిక్కుకోరాదని ఆయన అన్నారు.

పేదరికం నిర్మూలన

దేశ ఆర్థిక వ్యవస్థపై ఎవరూ నిరోధించలేని అధికారాన్ని గనుక ఒక పార్టీ సంపాదిస్తే, ఆ అధికారం చిరకాలం కొనసాగడానికి అవసరమయిన సాధనాన్ని అది దక్కించుకొన గల్గుతుంది. ప్రజాస్వామ్యం అన్నది పేరుకు మాత్రమే. అధికార ప్రాబల్యాలు దాని పర్యవసానం.— అని 'స్వరాజ్య' పత్రికలో స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

ఉపాధి కల్పన, ప్రజాబాహుళ్యానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం— ఇవి ప్రజల పేదరికం సమస్యకు పరిష్కార మార్గాలు అని ఆయన అన్నారు.

జాతీయ ఉత్పత్తిని విస్తరింప చేయడం వల్ల వ్యత్యాసాలు తొలగించవచ్చును. హెచ్చు పన్నులు, ద్రవ్యోల్బణం మూలంగా దేశ ఆర్థిక ప్రగతి, పెట్టుబడి, పొదుపు దెబ్బతింటాయి. తిరిగి పెట్టుబడి పెట్టడానికి, జాతీయ ఆదాయం అభివృద్ధిగా పెరగడానికి లాభాలకు గల ప్రయోజనాన్ని గుర్తించి ఆయన [illegible] పెట్టుబడిదారీ విధానం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వ్యతిరేకమైనట్టిదనీ ఎక్కువ ఉత్సాహం గల వ్యక్తులకే నిర్వహింపబడడానికి బదులుగా, ఉత్పత్తి సంస్థలను ప్రభుత్వ అధికారులు నిర్వహించి, అధికార దుర్వినియోగం చేయడం మనం లెక్కచేయక పోయినప్పటికీ, పౌరులు బాధ్యత రహితులుగా మారడం ఎవరూ నిరోధించలేని విధంగా కొందరి చేతులలో అధికారం కేంద్రీకృతమవడం రాజనీతిజ్ఞులు ప్రతిఘటించడానికి హేతువులు అవుతాయి అని ఆయన అన్నారు.

పాట్నా, జనవరి 6: బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమీషన్ [illegible] ఫిబ్రవరి 26, 28, మార్చి 2 తేదీలలో గాక మార్చి 1, 3, 5, తేదీలలో జరిపించవలసినదిగా బీహారు ప్రభుత్వం కేంద్రానికి సూచించింది.

మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా అరుణా అసఫాలీ ఎన్నిక

న్యూఢిల్లీ, జనవరి 6: భారత జాతీయ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలుగా శ్రీమతి అరుణా అసఫాలీ తిరిగి ఎన్నిక అయినారు. కార్యదర్శిగా శ్రీమతి విమలా ఫరూకీ ఎన్నిక అయినారు.

ఉచితము! ఉచితము!

తెల్లమచ్చలు

అస్థిరకాల మచ్చలను, ఎరుపురంగునుమా ప్రఖ్యాత "SOMRAJI" వలన అందు రోజులలో నయమగును. త్వరలోనే చర్మము మామూలురంగును పొందును. ప్రచారనిమిత్తము ఒక సీసామందు ఉచితముగాపంప బడును. వెంటనే వ్రాయండి. వివరాలకు

Bharat Treatment Centre (S) P.O. Katri Sarai (Gaya) India.

గొప్ప అవకాశం



ఫాన్.ఎం.సి. బాండ్‌సా/టారీ మెషిన్ల పూర్తి ఉడ్ వర్కింగ్ మెషీనులు, ఇవి సైజులవి రెడీస్టాకునుంచి లభించును. వాయిదా పద్ధతి కూడా ఏర్పాటు చెయ్య బడగలదు. బ్యాంకుల నుంచి, ప్రభుత్వ శాఖలనుంచి, ప్రయివేటు సంస్థల నుంచి ఋణాలకు ఏర్పాటు చెయ్యబడును.

సంప్రదించండి:

హిందూస్తాన్ మెషిన్ క్రాఫ్ట్

286, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.

[బ్రాంచీలు కోయంబత్తూరు, బెంగుళూరు]

1B

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక

సమాజంలో మార్పులకు అనుగుణమైన శాసనాలు

కామన్‌వెల్త్ న్యాయశాస్త్రవేత్తల సమావేశం ప్రారంభిస్తూ రాష్ట్రపతి శ్రీ గిరి ఉద్బోధ

న్యూఢిల్లీ, జనవరి 6: సమాజంలో అత్యధిక సంఖ్యాకులకు ప్రయోజనకరంగా ఉండగల సంస్కరణలను అమలు జరపటంలో శాసన నిర్మాతలకు న్యాయవాదులు తోడ్పడాలని రాష్ట్రపతి శ్రీ గిరి నేడు ఉద్బోధించారు. న్యాయవాదులు సమాజానికి వైద్యులు, ఇంజనీర్ల వంటి వారని ఆయన అన్నారు.

రాష్ట్రపతి శ్రీ గిరి నేడు ఢిల్లీలో కామన్‌వెల్త్ న్యాయశాస్త్రవేత్తల సమావేశాన్ని ప్రారంభిస్తూ, శాసనాలను తయారు చేసేది శాసనసభలే అయినప్పటికీ, శాసన సంస్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రముఖ పాత్ర వహించాలని అన్నారు.

23 కామన్‌వెల్త్ దేశాలనుండి దాదాపు 500 మంది న్యాయశాస్త్ర పండితులు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశం వారంరోజులపాటు జరుగుతుంది.

కామన్‌వెల్త్ దేశాలన్నిటిలోను దాదాపు ఒకేవిధమైన న్యాయశాస్త్రం అమలులో ఉన్నదని, వీటి అన్నిటి రాజ్యాంగాలకు కూడా మూల సూత్రం "న్యాయ సమ్మతమైన పరిపాలన" అని రాష్ట్రపతి అన్నారు. "సత్యం, శివం, సుందరం" అన్న లక్ష్యాల సాధనకు ఈ న్యాయసూత్రాలు ఉపయోగకరం కావాలని ఆయన అన్నారు.

సమాజంలో 'న్యాయం' లేకుండా స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యం లేకుండా న్యాయం, ఉండజాలవని రాష్ట్రపతి ఉద్ఘాటిస్తూ, వీటి పరిరక్షణకు న్యాయసూత్రాలు నిష్పాక్షిక సంప్రదాయాలను అనుసరించాలని చెప్పారు. మానవులందరికీ ఒకే ప్రాథమిక న్యాయ సూత్రాలు వర్తిస్తాయనీ, వీటికి భౌగోళిక పరిహద్దులు లేవనీ రాష్ట్రపతి ఉద్ఘాటించారు.

పౌరులకు 'స్వేచ్ఛ' ప్రాథమిక హక్కు అన్న విషయం విస్మరించరాదని శ్రీ గిరి హెచ్చరించారు. ఈ హక్కు ప్రాతిపదికగా స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం సిద్ధాంతాలను అనుసరించే సమాజ నిర్మాణానికి తగిన శాసనాలను రూపొందించటంలో న్యాయవాదులు సహకరించాలని రాష్ట్రపతి చెప్పారు.

మారిపోతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా శాసనాలు కూడా మారాలని, ఇందుకోరకు న్యాయశాస్త్ర బోధనాంశాలలో కూడా మార్పులు అవసరమనీ శ్రీ గిరి అన్నారు. అన్ని ఇతర శాస్త్రాలలో వలెనే న్యాయశాస్త్రంలో కూడా నిరంతర పరిశోధనలు అవసరమని ఆయన అన్నారు.

ఆహార సంస్థచే డెల్టా జిల్లాలలో ధాన్యం కొనుగోలు నిలుపుదల

హైదరాబాదు, జనవరి 6: ఆహారసంస్థ గిడ్డంగులలో బియ్యంనిల్వలు అపరిమితంగా పెరిగిపోయినందున రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో కార్యక్రమాలను ఆహారసంస్థ ఆపివేసింది.

ఈ పరిస్థితిని పరిష్కరించటానికి తగిన చర్యలు తీసుకొనే విషయంపై కేంద్ర ప్రభుత్వాధికారులతో సంప్రదింపులకై రెవిన్యూ మంత్రి శ్రీ తిమ్మారెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ధాన్యంను మరపట్టించటానికి వీలువిధముగా మిల్లర్లకు, ఆహారసంస్థకు అంగీకారం కుదరనందున ఆహారసంస్థ వద్ద గల ధాన్యం మరపట్టించటం జరగలేదు. ధాన్యంనిల్వలు పేరుకుపోవటానికి ఇదికూడా కారణమని తెలుస్తున్నది.

తమిళనాడులో రెండు లోక్‌సభ స్థానాలకు పి. ఎస్. పి. పోటీ

మద్రాసు, జనవరి 6: రానున్న మధ్యంతర ఎన్నికలలో రెండు పార్లమెంటరీ సీట్లకు, ఎనిమిది రాష్ట్ర అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని తమిళనాడు ప్రజాసోషలిస్టుపార్టీ కార్యవర్గం నిర్ణయించింది.

ఈ సందర్భంగా "ప్రగతిశీలక ఫ్రంట్" కు చెందిన ఇతర పార్టీలతో చర్చలు జరుపడానికి నలుగురు సభ్యులు గల కమిటీకి కార్యవర్గం అధికార మిచ్చింది.

బీహార్ అసెంబ్లీకి పి. ఎస్. పి. సభ్యుని ఎన్నిక సుప్రీం కోర్టుచే రద్దు

న్యూఢిల్లీ, జనవరి 6: ఈ... అసెంబ్లీ నియోజక వర్గంనుంచి బీహార్ అసెంబ్లీకి పి. ఎస్. పి. సభ్యుడు శ్రీ యోగీశ్వర్ ప్రసాద్ శ్రీవాస్తవ ఎన్నిక చెల్లనేరదని సుప్రీంకోర్టు నేడు తీర్పు నిచ్చింది.

అవినీతి చర్యలకు తాను పాల్పడినట్లు పాట్నా హైకోర్టు తనపై ఇచ్చిన తీర్పుపై శ్రీ వాస్తవ దాఖలుచేసిన అప్పీలును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

గత జనరల్ ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి శ్రీ మార్కండేశ్వర్‌సింగ్, శ్రీ వాస్తవ అవినీతి చర్యలను అవలంభించినందున, ఆయన ఎన్నిక చెల్లనేరదని సవాల్ చేస్తూ రిట్ పిటీషన్ దాఖలు చేసినందున, సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు నిచ్చింది.

భారత బార్‌కౌన్సిల్ ఉపాధ్యక్షుడుగా శ్రీ రామచంద్రరావు ఎన్నిక అయినట్లు ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 6: భారత బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడుగా శ్రీ పి. రామచంద్రరావు నిన్న ఎన్నిక అయినారు.

ప్రాథమిక పాఠశాల భవనాల నిర్మాణానికి రు. 292 కోట్లు

కేంద్ర సంఘం అంచనా

న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో ప్రాథమిక పాఠశాలలకు భవనాలు నిర్మించడానికి రు. 292 కోట్లు అవసరమని కేంద్ర విద్యా విషయాల సలహా బోర్డుకు చెందిన పాఠశాల భవనాల సంఘం అంచనా వేసింది.

ఈ మొత్తంలో రు. 66 కోట్లు, నాల్గవ ప్రణాళికలో ఏర్పాటయ్యే పాఠశాలల భవనాల నిర్మాణానికి ఖర్చవుతుంది.

ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చటానికి గడువు

హైదరాబాద్, జనవరి 6: 1970, జనవరి 1 తేదీ నాటికి 21 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ, ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదుకాని వారు ఈనెల 15 లోగా నిర్ణీత ఫారంతో దరఖాస్తులు సమర్పించి తమ పేర్లను జాబితాలో చేర్పించవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చటానికి 10 పైసలు చెల్లించవలసి ఉంటుంది.

జనవరి 15 తేదీ లోగా దరఖాస్తులు సమర్పించని వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చటం సాధ్యంకాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శ్రీ ఎస్. ఎ. ఖాదర్ తెలియజేశారు.

హెడ్ కానిస్టేబుల్ హత్య కేసు

సెషన్సుకు పంపుతూ విశాఖ మేజిస్ట్రేటు ఉత్తర్వులు

విశాఖపట్నం, జనవరి 6: పోలీసు హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో ముద్దాయిలైన అరబ్ దేశీయుల కేసును సెషన్సు విచారణకు పంపుతూ ఫస్టు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఇ. పాండురంగారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ముద్దాయిలలో లెఫ్టినెంట్ మహ్మద్ తారక్‌షరీఫ్ కూడా వున్నారు. వ్యభిచార నిరోధక చట్టం క్రింద అరెస్టు అయిన కొందరు బాలికలను విడుదల చేయవలసినదిగా—అక్టోబరు 28వ తేదీన విశాఖపట్నం ఒకటవ టవున్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళి కోరారని పోలీసు అధికారులు అంగీకరించనందున ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను, మరొక కానిస్టేబుల్‌ను దగ్గరలోని శివాలయం వీధిలోకి తీసుకు వెళ్లి పొడిచారని ప్రాసిక్యూషన్ కథనం.

డమ్‌డమ్ వద్ద రైలు ప్రమాదం

కలకత్తా, జనవరి 6: నేటి ఉదయం డమ్ డమ్ జంక్షన్ వద్ద రైలు ప్రమాదంలో 20 మందికి గాయాలు తగిలాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నది.

ఉదయం 6—15 గంటలకు దట్టంగా పొగ మంచు వ్యాపించడంవల్ల సీల్డా లోకల్ రైలు మరొక రైలును గుద్దుకోవడంవల్ల ఈ ప్రమాదం సంభవించింది.

మలేసియాలో వరదల బీభత్సం

32 మంది మృతి

కౌలాలంపూర్, జనవరి 6: మలేసియా మధ్య ప్రాంతంలో వరదల బీభత్సం వల్ల 32 మంది మరణించారు. వీరిలో ఆరుగురు థాయ్‌లెండు జాతీయులు.

వరదల వల్ల మలేసియాతో బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినవి. విమానాల ద్వారా, పడవల ద్వారా వరద బాధితులకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు.

కాకినాడ, జనవరి 6: ధర్మవరం గ్రామ పంచాయతి సర్పంచ్‌గా శ్రీ డి.వి. సూర్యనారాయణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

"అద్భుతా కుటీర పరిశ్రమలు" తెలుగు గ్రంథము. అనేక లాభదాయకమైన కుటీర పరిశ్రమల వివరములు వ్రాసినారు. ... దీనియందు 960 పుటలు గలవు. వెల 15—50 తపాలా ఖర్చు 2—50. ... Industry (NA-87) P.B.No. ... Anguri Bagh Market, Delhi-6

...ంట్లు కావలెను

మా వాణిజ్యము, అత్యధికముగా అమ్ముడైన నైలాన్ తుడుచు నెట్ బోర్డులకు, ... ఏజెంట్లు కావలెను. వివరములకు: ఇంటర్ ప్లాస్టిక్స్, అంబత్తూరు, మద్రాసు—53.

పాలిసీ పోయినది

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1956 సం. 31 జీవిత భీమా కార్పొరేషన్ చట్టం క్రింద స్థాపితము) మచిలీపట్నం: డివిజనల్ ఆఫీసు

శ్రీ రుద్రరాజు చంద్రకాంతమ్మ జీవితంపై జారీ చెయ్యబడిన 36200915 నెంబరు జీవిత భీమా పాలసీ పోయినట్లు నోటీసు ఇవ్వబడినందున ఈ తేదీ నుండి మాకు ఒక నెల లోపుగా ఏ ఆక్షేపణ అందనిచో, డూప్లికేటు పాలసీ జారీ చెయ్యబడును.

(సం) ఎం. రామారావు, మచిలీపట్నం, డివిజనల్ మేనేజర్.

అద్దెకు

విజయవాడ, గవర్నరుపేటలో, వర్క్‌షాపులకు, మిల్లులకు, సరుకు ... ఉపయోగపడు 600 చ. గ. ఖాళీస్థలము అద్దెకు ఇవ్వబడును. వివరములకు: ఘుం. ఎ. రహమాన్ (శిక్షణాగారం ఆసుపత్రి ఎదురుగా), గవర్నరుపేట, విజయవాడ.

విజయవాడలో, మ్యూజియం రోడ్డు, మ్యూజియం వెనుక నున్న మేడపై భాగమున, 3000 స్క్వేరు అడుగులు కల్గిన మేడ, పెద్ద ఆఫీసులుగాని, గవర్నమెంటు ఆఫీసులకుగాని, కంపెనీలకుగాని అద్దెకు ఇవ్వ బడును. వివరములకు: బాక్సు నెం. 2827 కేరాఫ్ ఆంధ్రప్రభ విజయవాడ—3.

ప్రకటనలు

ది 2—1—1971 న విజయవాడ నుండి హైదరాబాద్‌కు ఆర్. టి. సి. బస్సు నెం. 5191 లో సూటుకేస్ నార్కట్‌పల్లిలో పోయినది. అందులో కొన్ని ముఖ్యమైన కాగితములు కూడా వున్నవి. దొరికిన, ఆచూకీ తెలిపిన, వారు కాగితములు తిరిగి వప్పగించిన తగిన బహుమతి ఇవ్వబడును.

ఒ. బి... బాలకిషన్, పులిపాటివారి. వీధి, విజయవాడ—1 ఫోన్ నెం. 3117.

మహాశాలాకు ది 23—11—70 తేదీ గల పార్టనరుషిప్పు కాగితములు నార్కట్‌పల్లిలో పోయినవి. సదరు కాగితములు తిరిగి వప్పగించినవారికి తగిన బహుమతి ఇవ్వబడును.

ఇట్లు, బాలాజీ ఆయిలు మిల్లు అండ్ జిన్నింగు ఫ్యాక్టరీ, ఆదోని.

టెండరు నోటీసులు

ఆంధ్ర యూనివర్సిటీ
నం. ఎబిబి (1) 3956/70
వాల్తేరు తే. 26.12.70
టెండర్లకు ఆహ్వానం

ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాంపస్ లోని కొత్త కెమిస్ట్రీ భవనంపై మొదటి అంతస్తు నిర్మాణపు పనికి సీలువేయబడిన టెండర్లు, రిజిస్ట్రార్ ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరు వారిచే 28.1.1971 తేదీ సా.4గం.ల వరకు స్వీకరించబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషన్లు వాటి ఖరీదు (క్రింద రు 10/- దరఖాస్తుతో పాటు చెల్లించి రిజిస్ట్రార్ నుంచి పొందవచ్చును.

వి. నరసింగరావు, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎకౌంట్సు.

టెండరు నోటీసు

నెం. 3562 జైపూర్ డివిజన్‌లోని సెల్—రెసిన్ 1973 సెప్టెంబరు 30వ తేదీతో పూర్తికాగల మూడు సంవత్సరాల పాటు లీజ్ తీసుకోనడం నిమిత్తం దిగువసంతకందేసిన వారు సాదా కాగితంపై సీలు వేసిన టెండర్లను ఆహ్వానిస్తున్నారు. దిగువ సంతకంచేసినవారిచే టెండర్లను 25.1.1971 తేదీ ఉదయం 11 గంటలవరకు స్వీకరించబడి అదే రోజున జిల్లా ఫారెస్టు ఆఫీసర్, జైపూర్ డివిజన్, జైపూరువారి ఆఫీసులో టెండరుదారుల లేదా వారి అధికారం పొందినవారి సమక్షంలో తెరువబడును.

టెండర్లు క్రింద సంతకం చేసిన వారి పేరున (ఎల్. కె. జగదేవ్, ఐ. ఎఫ్. ఎస్., జిల్లా ఫారెస్టు ఆఫీసర్, జైపూర్ డివిజన్, జైపూరుపోస్టు, కోరాపుట్ జిల్లా, ఒరిస్సా), కు పంపుతూ కవరు ఎడమవైపు పై భాగం చివరలో డివిజనల్ లాట్ నెం. 25/70—71 (సెల్—రెసిన్) కోసం 'టెండరు' అని వ్రాయవలెను. ఎర్నెస్టు మనీ ధరావత్తుగా రు. 500/- లకు ట్రెజరీలో చెల్లించి తీసుకున్న చలానును టెండరుకు జతపరచవలెను. ఇతర వివరాలు ఆఫీసు పనిచేసే కాలంలో ఎప్పుడైనా క్రిందిసంతకం చేసినవారినుంచి పొందవచ్చును.

జిల్లా ఫారెస్టు ఆఫీసర్, జైపూర్ డివిజను.

అమ్మకము

కృష్ణాజిల్లా ఉయ్యూరులో (టౌనెలర్స్) బంగళా వెనుక 608 చ. గ. స్థలము డి. నెం. 7/66 ఆర్. యస్. నం. 638 గల తాటాకు యింటితో సహా అమ్మకమునకు సిద్ధముగానున్నది. వివరములకు:— డా. క్యాసం దత్తాత్రేయ రావు, ఫోన్ నం. 505, బచ్చుపేట, బందరు.

తెలంగాణా ప్రజలపట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి

నిజామాబాద్ సభలో శ్రీ వి. బి. రాజు తీవ్ర విమర్శ

నిజామాబాద్, జనవరి 6: ఆర్థికంగా, సాంఘికంగా తెలంగాణా ప్రజలు అభివృద్ధి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టుతున్నదని తెలంగాణా ఐక్య సంఘటన చైర్మన్ శ్రీ వి. బి. రాజా తిలక్ పార్కులో జరిగిన బహిరంగసభలో ఆరోపించారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణా ప్రజాసమితి చేస్తున్న కృషిని శ్రీ రాజు వివరించారు.

తెలంగాణా ప్రజలను రెండవ తరగతి పౌరులుగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్నదనీ తెలంగాణా ప్రజాసమితికి అధికారం యెడల వ్యామోహం, ఆదుర్దా లేవనీ ఆయన అన్నారు. విద్యార్థి నాయకుడు శ్రీ మల్లిఖార్జున్ విద్యార్థులంతా సమైక్యంగా వుండాలని ప్రజాసమితికి తోడ్పడాలనీ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ప్రజాసమితి కార్యదర్శి శ్రీ జి. రాజారాం స్వాగతం చెప్పారు.

శాసనసభ్యులు శ్రీ ఆర్. భూమారావు, నాగంకృష్ణ, మదన్‌మోహన్ ప్రభృతులు ప్రసంగించారు. (మ. వి.)

దావణగిరిదగ్గర అగ్నిప్రమాదం

అయిదుగురి మృతి

బళ్లారి, జనవరి 6: దావణగిరికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వున్న కురె మగనహళ్లిలో 2వ రాత్రి ఒకయింట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఒక శిశువుతో సహా ఇద్దరు వ్యక్తులు సజీవంగా దహనమైనారు. మరొక ముగ్గురు కాలిన గాయాలవల్ల మరణించారు. ఆ యింట్లోనే వున్న మరొక ముగ్గురికి కూడా గాయాలు తగిలాయి.

అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఇంటి ముఖద్వారం వెలుపలినుంచి తాళం వేసి వున్నట్లు తెలుస్తున్నది.

కలకత్తాలో ఒకరి హత్య

కలకత్తా, జనవరి 6: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వోద్యోగి అయిన శ్రీధరచంద్రదాస్ అనే వ్యక్తిని నేటి ఉదయం బారిషా ప్రాంతంలోని ఆయన గృహంవద్ద గుర్తుతెలియని వ్యక్తులు కొందరు హత్యచేసి పారిపోయినారు.

ఈ హత్యతో నక్సలైట్లకు సంబంధం లేదని పోలీసుసూపరింటెండెంట్ శ్రీ సుబిమల్ దాస్‌గుప్త చెప్పారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

బెంగాల్‌లో గత 24 గంటలలో నలుగురి హత్య

కలకత్తా, జనవరి 6: గడచిన 24 గంటలలో పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో ఇద్దరు కాంగ్రెసువాదులతో సహా మొత్తం నలుగురు హత్య చేయబడినారు. మరొక 9 మందికి గాయాలు తగిలాయి.

పంజాబ్ నక్సలైట్ నాయకుని వధ

చండీఘర్, జనవరి 5: పంజాబ్ నక్సలైట్ నాయకుడు ఇక్బాల్‌సింగ్ శనివారంనాడు పోలీసులతో జరిగిన ఒక ఘర్షణలో మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలియజేశారు. జలంధర్ జిల్లాలోని బాగావద్ద ఈ సంఘర్షణ జరిగింది.

ఇక్బాల్‌సింగ్‌ను పట్టియిచ్చిన వారికి అయిదువేల రూపాయలు నగదును బహుమతిగా యివ్వగలమని పంజాబ్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించి ఉన్నది.

'వాల్తేరువరకు గోలుకొండ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలి'

విశాఖ జిల్లాపరిషత్తు విజ్ఞప్తి

విశాఖపట్నం, జనవరి 6: హైదరాబాద్, విజయవాడల మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను వాల్తేరు వరకూ నడపవలసినదిగా రైల్వే అధికారులకు విశాఖపట్నం జిల్లా పరిషత్తు సమావేశంలో నేడు తీర్మానించారు.

శాసనసభ్యుడు శ్రీ పి. సాంబశివరాజు ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో హైదరాబాద్ నుంచి వాల్తేరుకు మధ్య ప్రస్తుతం నేరుగా నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు సౌకర్యంలేదని పేర్కొన్నారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు.

విదేశీ నూనె కంపెనీలచే క్రూడ్ ఆయిల్ దిగుమతి

ప్రభుత్వ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 6: క్రూడ్ ఆయిల్ ధరను పెంచే విషయమై ఒక నిర్ణయం తీసుకునేటంతవరకు మూడు విదేశీ నూనె కంపెనీలు క్రూడ్ ఆయిలు దిగుమతి చేసుకునేటందుకు ఒక్కొక్క టాంకర్ ప్రాతిపదికగా విదేశీ ద్రవ్యాన్ని కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వం మూడు విదేశీ నూనె కంపెనీలకు స్పష్టం చేసింది.

విదేశీ ద్రవ్యాన్ని కేటాయించడంలో క్రూడ్ ఆయిల్ ధరను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు.

వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలకు ఆర్థికసహాయం

పారిశ్రామిక ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 6: పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభించడానికి రాయితీలతోకూడిన ఆర్థిక సహాయానికి అర్హమైన వెనుకబడిన తరగతుల జాబితాను పారిశ్రామిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవల ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, చిత్తూరు, అనంతపురంలు వెనుకబడిన ప్రాంతాలుగా, ఆర్థిక సహాయానికి అర్హమైనవిగా కార్పొరేషన్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలో ఈ ప్రాంతాలు చాలా ఎక్కువ.

కేంద్రం నిర్ణయించిన పిమ్మట, మిగతా ప్రాంతాలు గూర్చి త్వరలో ప్రకటిస్తారు.

తెనాలి, జనవరి 6: ఆంధ్ర ఆయుర్వేద పరిషత్తు 26వ వార్షిక మహాసభలు తెనాలిలో జనవరి 21, 22 తేదీలలో జరుగుతాయని ఆహ్వాన సంఘం కార్యదర్శి డాక్టరు పమ్ములేటి కృష్ణమూర్తి ప్రకటిస్తున్నారు.

గుంతకల్లు మునిసిపాలిటి ప్రకటన

ఇందుమూలముగా గుంతకల్లు మునిసిపాలిటీలోని యావన్మంది ప్రజలకు తెలియజేయడమేమనగా తేది 30—9—70న గుంతకల్లు మునిసిపలు కౌన్సిలువారి నెం. 81 తీర్మానము ననుసరించి 1—10—70 నుండి లేదా ప్రభుత్వమువారిచే ప్రకటించబడిన లేదా నిర్ణయింపబడిన మరి ఇతర తేదీనుండి ప్రతి అర్ధ సంవత్సరమునకు భవనములపైని, భూములపై మూలధనము విలువపైన మరియు సాంవత్సరిక అద్దెవిలువపై పన్ను రేట్లు అమలు పరచుటకు 1965 సం. ఆంధ్ర ప్ర. ము. చట్టముయొక్క 81 (2)వ సెక్షను ననుసరించి ఆంధ్రప్రభ దినపత్రికయందు 16.10.70 మరియు 18—10—70 ప్రకటింపబడి అందుపై వచ్చిన అభ్యంతరములను విచారించిన తదుపరి పన్ను రేట్లను 1—4—71 నుండి ఈ క్రిందివిధముగా ఆస్తి పన్నులను విధించుటకు ఉద్దేశించుచున్నట్లు గుంతకల్లు మునిసిపలు కౌన్సిలువారు 27—11—70 తేదీగల నెం. 117తో తీర్మానించి సదరు రేట్లను ఖాయపరచి యున్నారు. వాను దొడ్ల స్థలములపైనను, ఎరువు దిబ్బల స్థలములపైనను ఈ మునిసిపాలిటి అయినప్పటికినీ ఆస్తి పన్ను విధింపనందున సదరు స్థలములపై ఆస్తిపన్నులు విధింపును మినహాయించుచూ జీ. 12—1—50, జీ. ఓ. నెం. 102, ఎల్. ఎ. ప్రకారము శాశ్వతముగా మినహాయించుచూ యేకగ్రీవముగా తీర్మానించియున్నారు.

ఆస్తి పన్ను

ఆ. ప్ర. ము. చట్టము 85(2) (ఎ) సెక్షను ప్రకారము యజమానుల ఆధీనములోయున్న ఇండ్లు, స్థలములపై మూలధనపు విలువ.

(Capital Value) ప్రాతిపదికపై అర్ధ సం. రపు వారి ఆస్తిపన్ను మాటిక్కి

గ్రేడెడ్ విధానము

ఆస్తిపన్నుల వివరము మూలధనముపై ప్రస్తుతము విధింపుపన్ను	401 నుండి 5000	5001 నుండి 10000	15001 నుండి 15000	15001 నుండి 20000	20001 నుండి 30000	30001 నుండి 40000	40001 నుండి 50000	50001 నుండి 100000	ఆపైన
1. సాధారణ పన్ను	0—12	0—16	0—18	0—20	0—22	0—24	0—30	0—40	0—50
2. నీటిపన్ను	0—06	0—08	0—09	0—10	0—11	0—12	0—15	0—20	0—25
3. డ్రయినేజీ పన్ను	0—03	0—04	0—04	0—05	0—06	0—06	0—08	0—10	0—13
4. స్కావెంజింగు పన్ను	0—02	0—03	0—03	0—04	0—04	0—04	0—05	0—08	0—09
5. లైటింగు పన్ను	0—02	0—03	0—03	0—04	0—04	0—05	0—06	0—08	0—10
6. విద్యా పన్ను	0—05	0—06	0—08	0—07	0—08	0—09	0—11	0—14	0—18
మొత్తం	0—30	0—40	0—45	0—50	0—55	0—60	0—75	1—00	1—25

ఆ. ప్ర. ము. చట్టములోని 85 (2) (బి) సెక్షను ప్రకారము అద్దెవిలువపై భవనములు మరియు స్థలములపై అర్ధ సం. రమునకు రేట్లు 1—4—71 నుండి నూటికి విధించు ఆస్తి పన్ను.

గ్రేడెడ్ విధానము

ఆస్తి పన్ను వివరములు.	సాంవత్సరిక అద్దె విలువపై ప్రస్తుతము విధింపబడు చున్న పన్ను ప్రతి అర్ధ సంవత్సరమునకు.	రూ. 1—00 నుండి రూ. 600 వరకు	601 నుండి 1800 వరకు	1801 నుండి 3600 వరకు	3601 నుండి పైన
1. సాధారణ పన్ను	6%	5—60	6—00	6—40	6—80
2. నీటి పన్ను	3½%	2—80	3—00	3—20	3—40
3. డ్రయినేజి పన్ను		1—40	1—50	1—60	1—70
4. స్కావెంజింగ్‌పన్ను	1¼%	0—98	1—05	1—12	1—19
5. లైటింగ్ పన్ను.	1½%	1—12	1—20	1—28	1—36
6. విద్యాపన్ను	2%	2—00	2—25	2—40	2—55
మొత్తము	14%	14—00	15—00	16—00	17—00

షెడ్యూలు - 2.

ఆం. ప్ర. ము. చట్టములోని 85 (3) (ఎ) సెక్షను ప్రకారము భూములపై మూలధనము విలువపై (Capital Value) పన్ను రేట్లు అర్ధ సం. రపు నూటికి 1—4—71 నుండి

ఆస్తి పన్ను వివరము.	ప్రస్తుతము విధింపబడుచున్న రేటు — నూటికి ప్రతి అర్ధ సం. రమునకు.	1—4—71 నుండి విధింపు పన్ను రేటు నూటికి ప్రతి అర్ధ సం. రమునకు
1. సాధారణ పన్ను.	1/4	0—23
2. నీరు	1/4	0—13
3. డ్రయినేజి	—	0—11
4. స్కావెంజింగు	1/16	0—11
5. లైటింగు.	1/16	0—22
6. విద్యాపన్ను	బయలు స్థలముపై సర్చార్జి 8%	0—18
		మొత్తము 0—90

షెడ్యూలు - 3.

ఆం. ప్ర. ము. చట్టములోని 85(3) (బి) సెక్షను ప్రకారము వ్యవసాయముకొరకు ప్రభుత్వము శిస్తువిధించు భూములపై 1.4.71 నుండి ప్రతి అర్ధ సంవత్సరమునకు విధించు పన్ను.

ఆస్తిపన్ను వివరములు	ప్రస్తుతము విధింపబడుచున్న పన్ను రేటు సర్కారు భూమి శిస్తుపై ప్రతిఅర్ధ సం. రమునకు.	1—4—71 నుండి విధింపబడుచున్న పన్ను రేటు సర్కారు భూమిశిస్తుపై ప్రతిఅర్ధ సం. రమునకు.
1. సాధారణ పన్ను	భూమిపై శిస్తు అర్ధ సం. రమునకు 7%	0—07
2. నీరు	—	—
3. డ్రయినేజి	—	—
4. స్కావెంజింగు	—	0—01
5. లైటింగు.	—	—
6. విద్యా పన్ను	—	0—02
	మొత్తము.	0—10

గమనిక:— (1) ఒక్క రూపాయకు 0—04 పైసలు పో. న గ్రంథాలయ సెస్సుక్రిందు ప్రకారము విధింపబడును.

(2) 1958 సం. రపు ఆ. ప్ర. (Urban Areas) భవనములపై సర్చార్జి చట్టము నిర్ణయించిన రీతి, ఆస్తిపన్ను మొత్తముపై సర్చార్జి కంటిన్యూ చేయబడును.

3. ఒకే గృహములో స్వంతదారుడు వాడుకొను భాగమునకుమూలధనపు విలువపైన, అద్దెకిచ్చిన భాగమునకు సాంవత్సరికబాడుగ విలువపైన ఆస్తిపన్ను విధించబడును.

4. సవరింపబడిన 1965 సం. రపు ఆ. ప్ర. ము. చట్టం సెక్షను 88(5) (1),(2) మరియు 3) ప్రకారమున్ను గుంతకల్లు పురపాలక సంఘమువారి తీర్మానము నెం. 81, తే. 30—9—70 ననుసరించి ఆస్తిపన్ను యొక్క మూలధనపు విలువ రూ. 400, మించని లేక ఆస్తియొక్క సాంవత్సరిక బాడుగ మదింపు రూ. 36—మించని కట్టడములకు మరియు స్థలముల యజమానులు, ఏ ఇతర యింట్లుకాని, బయలు స్థలములు కాని పొందియుండకను వ్యక్తి పన్ను ఈ ఆదాయపు పన్ను చేయుచున్నవారితో పన్ను మినహాయింపు పొందెదరు.

5. వానుదొడ్ల స్థలములపైనను ఎరువు దిబ్బల స్థలములపైనను ఆస్తిపన్నులు మునిసిపాలిటీ అయినప్పటికిని విధింపనందున సదరి స్థలములపై ఆస్తిపన్ను విధింపును గుంతకల్లు మునిసిపలు కౌన్సిలువారు వారి తీర్మానము నెం. 117 తే 27—11—70, ననుసరించి మరియు 12—1—50లుగల జి.ఓ.యం.యస్. నెం. 102, యల్. ఎ. ప్రకారము శాశ్వతముగా మినహాయించడమైనది.

1—4—71 నుండి ఆయా సెక్ష్యాలు ననుసరించి విధించబడు ఆస్తిపన్నులు ఈ క్రిందివిధముగా ... ఈ క్రింది రేట్లు మధ్యవిభాగించ బడినవి.

ఆస్తి పన్ను వివరములు.	ఇండ్లపై ఆస్తి పన్ను.	బయలు స్థలములపై ఆస్తిపన్ను.	సేద్యపు భూములపై ఆస్తిపన్ను
1. సాధారణపు పన్ను	40%	25%	70%
2. నీటిపన్ను	20%	13%	—
3. డ్రయినేజిపన్ను	10%	13%	—
4. స్కావెంజింగ్‌పన్ను	7%	12%	10%
5. లైటింగ్‌పన్ను	8%	25%	—
6. విద్యాపన్ను	15%	13%	20%

గుంతకల్లు.
ది. 23-12-70.

(సం) కార్యదర్శి.

వినికిడి సమస్యా

దయచేసి మా ఆర్ట్—ఒటికాన్ (ట్రాన్సిస్టరైజుడు) వినికిడి సాధనాల (హియరింగ్ ఎయిడ్స్)ను గురించి ఉచిత ఉపదేశం అయిన డిమాన్‌స్ట్రేట్ చేసే మా వినికిడి సాధనాల సలహాదారుతో సంప్రతించండి. మీ చెవుడు ఏ తరహాకు చెందినదివిపరీక్షించి తగిన సాధనాలపై సలహాయిస్తారు.

కళ్లజోళ్ళకు అమర్చినవి, పాకెట్ మోడల్సు కూడా వున్నవి ఆయన ద్వారా మీ ఆర్డరు బుక్ చెయ్యవచ్చు.

రాజమండ్రి	శాంతినివాస్ మెయిన్ రోడ్.	జనవరి 8, 9
భీమవరం	శంకర్ కేఫ్, తాలూకా ఆఫీసు యెదుట	జనవరి 10, 11
విజయవాడ	వెల్‌కమ్ హోటల్ గాంధీనగర్	జనవరి 12, 13
ఒంగోలు	హోటల్ అభిలాష, ట్రంక్‌రోడ్	జనవరి 14, 15
గుంటూరు	ఉడిపి శ్రీకృష్ణ భవన్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, స్టేషన్ రోడ్	జనవరి 16,17,18

సంప్రతింపు వేళలు — ఉదయం 10 గం. నుండి 1 గం. మ. 2 గం. నుండి సా. 6 గం.

చివరి రోజు — ప్రతి చోటా మ 1 గం. వరకే

HEARING AID CENTRE,

P.B No 7041 Bombay-28

Branch 13/2 Sivagnanam Road Pondy Bazaar T'Nagar Madras-17

మునిసిపల్ సిబ్బంది జీతాల చెల్లింపులో ఆలస్యం

గుంటూరు కౌన్సిల్ సమావేశంనుంచి ఏడుగురు సభ్యుల వాకౌట్

గుంటూరు, జనవరి 5: గత నవంబరు, డిసెంబరు నెలల జీతాలు సంక్రాంతినాటికి చెల్లించగలమని మునిసిపల్ ఛైర్మన్ శ్రీ సి. హనుమయ్య హామీ ఇవ్వనందుకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు మునిసిపల్ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌటు చేశారు.

వైస్-ఛైర్మన్ శ్రీ బి. కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆయన మునిసిపాలిటీ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని, ఈ విషయాన్ని ప్రత్యేక సమావేశంలోగాని, బడ్జెట్ సమయంలో గాని చర్చించవచ్చునని అన్నారు. శ్రీ ఎస్. ఎస్. సాలార్, శ్రీ ఎం. బసవరాజు, శ్రీ జి. సూర్యనారాయణ — పట్టణంలో అనేక కుళాయిలు తగిన అనుమతిలేకుండా వున్నాయనీ, వీధి దీపాలు చాలా నెలలుగా వెలగటంలేదని అన్నారు. మునిసిపల్ ఇంజనీరు నేరస్థులపై చర్య తీసుకోగలమని అన్నారు మంజూరు అయిన అభివృద్ధి పనులను కార్యదర్శి అమలు చేయడంలేదని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు

ప్రభుత్వ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 6: పౌర ఉద్యోగుల రిటైర్మెంటు వయఃపరిమితిని తగ్గించాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వం పరిశీలించడంలేదని యిక్కడ విడుదల అయిన అధికారపూర్వకమైన పత్రికా ప్రకటన తెలిపింది.

ఉద్యోగుల రిటైర్మెంటు వయఃపరిమితిని 58 నుంచి 55 కు తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగ కొన్ని "వదంతులు" ప్రచారంలో వున్నందున ఈ ప్రకటన చేశారు

ఇతర పార్టీలతో సర్దుబాట్లకు అకాలీదళ్ విముఖత

నిర్ణయాధికారం సంత్ ఫతేసింగ్‌కు అప్పగింత

పాటియాలా, జనవరి 6 అకాలీదళ్ కార్యవర్గం నేడు సమావేశమై, లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో ఇతర పార్టీలతో సర్దుబాట్లు చేసుకొనే విషయంపై తగిన నిర్ణయాన్ని దళ్ అధ్యక్షుడైన సంత్ ఫతేసింగ్‌కు ఇవ్వ తీర్మానించింది ఈ విషయంలో సంత్‌కు తోడ్పడటానికై ఆరుగురు సభ్యులతో ఒక ఉపసంఘాన్ని కార్యవర్గం నియమించింది

ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లకు అకాలీదళ్ కార్యవర్గంలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకులుగా ఉన్నట్లు తెలుస్తున్నది పంజాబ్‌లోగల 13 లోక్‌సభ స్థానాలలో అకాలీదళ్ స్వతంత్రంగా పోటీచేసి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని వీరు భావిస్తున్నారు

మండలీక శాస్త్రికి హైదరాబాద్ సభలో జోహార్లు

హైదరాబాద్, జనవరి 4: బాలాజీ భవన్‌లో ఆదివారంనాడు శ్రీ డోంగ్రే శాస్త్రి అధ్యక్షతన జరిగిన పండితులు, విద్వాంసుల బహిరంగసభలో గత మాసం 23 వ మరణించిన శ్రీ మండలీక వెంకటశాస్త్రి స్మృతికి జోహార్లు అర్పించారు.

శ్రీ వెంకటశాస్త్రికి అనేక బిరుదులు కలవు శ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకరాచార్యులువారు ఆయనకు 'శాస్త్ర రత్నాకరం' అనే బిరుదు ఇచ్చారు శృంగేరి శారదా పీఠాధిపతి "దర్శనాలంకార" అని, మచిలీపట్నం సభలో పండితులు 'తర్క వేదాంత సార్వభౌమ' అని బిరుదు లిచ్చి, వారిని సత్కరించారు.

వైదిక సంప్రదాయ, ఆచారాలకు శ్రీ వెంకటశాస్త్రి మకుటాయమానంగా శోభించే 'శమంత మణి' అని శ్రీ డోంగ్రే శాస్త్రి అభివర్ణించారు.

స్వర్గీయ మండలీక శాస్త్రి గావించిన మహత్తర కృషిని శ్లాఘిస్తూ శ్రీయుతులు ఎస్. రామకృష్ణ శర్మ, శ్రీ పి ఎల్ శివరావ్, శ్రీ కె. సుబ్రహ్మణ్యం, ఎం నారాయణ శాస్త్రి, పి సూర్యనారాయణశాస్త్రి ప్రసంగించారు

శ్రీ వెంకటశాస్త్రి మృతి దేశానికి, సంస్కృత పాండితీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొంటూ చేసిన సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. అనేక సంస్థల తరఫున శ్రీ ఎ రామనాథన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు

కొచ్చిన్, జనవరి 6: ఇక్కడికి సమీపంలోని దక్షిణ పరువూరు వద్ద నిన్న జరిగిన బాణసంచా ప్రేలుడులో గాయపడిన ఇద్దరు వ్యక్తులు నేడిక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించారు.

పాత కాంగ్రెస్ రాష్ట్ర శాఖలకు ఆదేశాలు

న్యూఢిల్లీ, జనవరి 5: జనసంఘ సోషలిస్టు పార్టీలతో కుదుర్చుకున్న ఎన్నికల ఒప్పందం దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను జనవరి 9 లేదా 10 వ తేదీ నాటికి అందజేయ వలసిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను పాత కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆదేశించింది

ఎన్నికల సర్దుబాటుకు క్రాంతిదళ్, స్వతంత్రపార్టీలు అంగీకరించే అవకాశాన్ని కూడా దృష్టిలో ఉంచుకో వలసిందని పార్టీ శాఖలకు జారీచేసిన సర్క్యులర్‌లో, కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ స్పష్టం చేశారు జనవరి 11 నాటికి ఎన్నికల సర్దుబాట్లు గురించి స్పష్టమైన అభిప్రాయం ఏర్పడగలదని శ్రీ సాదిక్ అలీ తెలియజేశారు.

కోపెన్‌హాగెన్, జనవరి 6 బ్రిటిష్ పాస్‌పోర్టులున్న తూర్పు ఆఫ్రికాలోని ఆసియా వారిని డెన్మార్క్‌కు రానివ్వడం జరగదని డేనిష్ ప్రధాని స్పష్టీకరించారు.

రాజకీయపార్టీగా ప్రజాసమితి: ప్రముఖుల వ్యాఖ్యలు

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణా ప్రజాసమితిని ఒక రాజకీయపార్టీగా మార్చి పార్లమెంట్ ప్రాంతీయ, 14 లోక్‌సభ స్థానాలకు పోటీచేస్తామని తెలియజేయడం, ప్రత్యేక తెలంగాణా వాదనను బలపరుస్తున్న ఇతరపార్టీల అభిప్రాయాలను విస్మరించినట్లే ఖాతరుచేయక పోవడమే కాగలదని తెలంగాణా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి బి. వి. లక్ష్మిరెడ్డి నేడిక్కడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ ఎం. నారాయణరెడ్డి ఒక ప్రకటనచేస్తూ ప్రజాసమితిని రాజకీయపార్టీగా మార్చడం శ్రీమతి ఇందిరాగాంధి అనుకూలవర్గం వారు ఆడిన బూటకపు నాటకం అని పేర్కొన్నారు.

విద్యార్థుల కేంద్ర కార్యాచరణ సంఘం (తబస్తి) ఒకతీర్మానంలో, తెలంగాణా ప్రజాసమితి ప్రధానమంత్రి తెలిపిన సాగిస్తున్న రాజకీయ ప్రచారంలో చిక్కుకొనరాదని తెలియజేసింది.

ఈ నెల 17న బొంబాయిలో ప్రధానిచే ఎన్నికలప్రచారం ప్రారంభం

బొంబాయి, జనవరి 5: ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ఈ నెల 17 న నగరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని బి. పి. సి. సి. (క్రొ. కాం.) అధ్యక్షుడు శ్రీ ఎ. ఎన్. నావ్‌జోషి నిన్న రాత్రి వెల్లడించారు.

ప్రధాని నగరంలోవున్న మూడురోజుల సమయంలో బహిరంగసభలలో ప్రసంగిస్తారు.

బెంగాల్‌లో నక్సలైట్ స్థావరాల విముక్తికి మార్క్సిస్టుపార్టీ నిర్ణయం

కలకత్తా, జనవరి 6: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగేలోగా కలకత్తా నగరంలోను, ఇతర ప్రాంతాలలోను, గల "నక్సలైట్ స్థావరాలను" విముక్తి చేయాలని రాష్ట్ర మార్క్సిస్టుపార్టీ కార్యవర్గం తన వివిధ శాఖలకు ఆదేశించినట్లు తెలుస్తున్నది.

కలకత్తాలో బారానగర్ బెలియాఘాటా, టిటాఘర్, జాదవ్‌పూర్, టోలీగంజ ప్రాంతాలు నక్సలైట్ స్థావరాలుగా పేరు పొందినాయి. మార్క్సిస్టుపార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతాలలో ప్రవేశించరాదని పార్టీ ఆదేశించింది. ఇటీవల ఈ ప్రాంతాలలో ప్రవేశించిన మార్క్సిస్టుపార్టీ కార్యకర్తలు కొందరిని నక్సలైట్లు హత్య చేశారు.

24 పరగణాల జిల్లాలోని బారానగర్‌లో నక్సలైట్లు ఒక బలమైన స్థావరం ఏర్పరచుకున్నారని మార్క్సిస్టు పార్టీకి చెందినవారు చెప్పుతున్నారు. మార్క్సిస్టు నాయకుడైన శ్రీ జ్యోతిబాసు గత 20 సంవత్సరాల నుండి శాసనసభలో బారానగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ ప్రాంతాలను నక్సలైట్ల నుంచి విముక్తి చేయకపోతే తమ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టమని మార్క్సిస్టు పార్టీ నాయకులు భావిస్తున్నారు.

అయితే, ఈ ప్రాంతాలను విముక్తి చేయడానికి అనుసరించ దగిన విధానాలను గురించి మార్క్సిస్టు పార్టీ తన కార్యకర్తలకు వివరించలేదు. కాని విమోచన కృషిలో దౌర్జన్యాలు తప్పవని మాత్రం హెచ్చరించింది.

వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ప్రచారానికి తీవ్రవాదులు అంతరాయం కలిగించకుండా చూడడానికై ప్రతి పట్టణంలో కనీసం రెండు వేలమంది వాలంటీర్లను నియమించాలని మార్క్సిస్టు పార్టీ కార్యవర్గం నిశ్చయించినట్లు తెలుస్తున్నది.

క్రొత్త కాంగ్రెస్‌లో కె. బి. తిమ్మయ్య ప్రవేశం

బెంగుళూరు, జనవరి 6: ఐ. ఎన్. టి. యు. సి. మైసూరు శాఖ అధ్యక్షుడు శ్రీ కె. బి. తిమ్మయ్య పాత కాంగ్రెసుకు రాజీనామా యిచ్చి క్రొత్త కాంగ్రెసులో చేరారు.

తెలంగాణానుండి లోక్‌సభకు పోటీ

ప్రదేశ్ (పాత) కాంగ్రెస్ కమిటీ నిర్ణయం

హైదరాబాద్, జనవరి 6: లోక్‌సభ మధ్యంతర-ఎన్నికలలో పోటీచేయుడానికి తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పాత) నిర్ణయించింది. ఎన్నికల సర్దుబాట్లు చేసుకోడానికై ప్రజాసమితి నాయకులతో సంభాషణలు జరపడానికి కన్వీనర్ శ్రీ సత్యనారాయణకు కమిటీ అధికారం ఇచ్చింది.

తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంతగా కోరుతున్నారో గత రెండు ఉపఎన్నికలు నిరూపించాయని, ఒక తీర్మానంలో కమిటీకార్యవర్గం నిన్న సమావేశంలో పేర్కొన్నది. ఈ అభ్యర్థనకు వెంటనే ఆమోదించి తెలంగాణపాలనకమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

రాయచూరు మరియు హైదరాబాద్‌ల పిలుపు.

కవిరాజ పండిట్

దుర్గాదత్త శర్మ

వైద్య వాచస్పతిని దిగువ చోట్ల సంప్రతించండి.

రాయచూర్: 14 జనవరి ఉదయం 7—30 గం.నుంచి మ. 1—00 గం. వరకు సంతోష్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఫోన్: 247

హైదరాబాద్ : 15 జనవరి.ఉదయం 7—30గం.నుంచి మ. 1—00 వరకు సాయంత్రం 4—00 గం. నుంచి రాత్రి 7-00 వరకు టాజ్‌మహల్ హోటల్, కింగ్‌కోఠి రోడ్, ఫోన్: 40181.

ఏమంత ఆలస్యం కాకుండుటకు వీరు విమానంలో ప్రయాణంచేయుదురు.

పై కార్యక్రమము గుర్తుంచుకుని దిగువ జబ్బులకు సిరి నిపుణ వైద్యసలహాలు పొందండి. గుండెజబ్బు, మతిభ్రమ, భగందరము,నరముల బలహీనత, అతిమూత్రం, ఉబ్బసము, జీర్ణాశయ వ్యాధులు మూర్ఛ, మూలశంక, విషరక్తము, నడుం నొప్పులు ఇంకను అంతుపట్టని ఇతర వ్యాధులు.

KALPA PHARMACY

Navaratna Chowk: Jullundur City.

KP-NP-12F (R)





రాయచోటి గ్రామపంచాయతీ

టెండరు నోటీసు

కడపజిల్లా రాయచోటి గ్రామ పంచాయతీలో ఈ క్రింద కనబరచిన పనులు చేయుటకు సీలుచేసిన టెండర్లు 16—1—71 వ తేదీ శనివారంసాయంత్రం 2 గంటలు వరకు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరువారిచే, వారి పుత్తరువుపొందినవారిచే గాని తీసుకోబడును అదేరోజు 3 గంటలకు తెరువబడును

పంచాయతీ, హైవేసు పి డబ్ల్యు డి రిజిష్టర్డు కంట్రాక్టర్లు అందరు యిందులో పాల్గొనవచ్చును సిమెంటు రోడ్లుకు మాత్రము హైవేసు కంట్రాక్టర్లకు ప్రాముఖ్యము ఇవ్వబడును

పని పేరు		ఎస్టిమేటు మొత్తం	కట్టవలసిన దరావత్తు
1. బ్రాహ్మణవీధిలో సిమెంటురోడ్డు వేయుట.	రు.	20,000—	1000—
2. గాంధీ బజారులో 4 వ బిట్టు సిమెంటు రోడ్డు వేయుట.	రు.	5,000—	250—
3. బుడన్‌సాబు వీధిలో సిమెంటురోడ్డు వేయుట.	రు.	1,000—	50—
4. ముక్కుమియ్యా వీధిలో సిమెంటురోడ్డు వేయుట.	రు.	3,500—	175—
5. వాదానా వీధిలో సిమెంటురోడ్డు వేయుట.	రు.	7,500—	375—
6. కొత్తపల్లెలో కంట్రాక్టరు అబ్దుల్ గఫూర్ ఇంటి నుండి హానస్‌సాబు యింటివరకు సిమెంటు రోడ్డు వేయుట.	రు.	5,000—	250—
7. ఒండ్లపెంటనుండి అత్తార్ జబ్బార్ మిషన్‌వరకు మెటల్‌రోడ్డు వేయుట.	రు.	5,000—	250—
8. బోస్ నగర్‌లో మురళి చిట్‌ఫండ్సునుండి రామచంద్రయ్య ఇంటివరకు సిమెంటురోడ్డు వేయుట	రు.	3,000—	150—
9. బస్టాండు రోడ్డునుండి హవారిమియ్యా యింటివరకు సిమెంటురోడ్డు వేయుట.	రు.	3,000—	150—
10. కొత్తపేటలో కడిరి రోడ్డునుండి జె. డి. వి. అక్కమయ్య యింటివరకు మెటల్‌రోడ్డు వేయుట.	రు.	1,800—	120—
11. బస్టాండు స్థలము లెవెల్ చేయుట.	రు.	3,800—	190—
12. పాత రాయచోటి మెయిన్‌రోడ్డుకు తార్ రోడ్డు వేయుట.	రు.	5,000—	250—
13. గాంధీ బజారులో 1 వ బిట్టుకు సైడు కాల్వలు కట్టుట.	రు.	5,000—	250—
14. గాంధీ బజారులో 2 బిట్టు సైడు కాల్వలు కట్టుట.	రు.	5,000—	250—
15. గాంధీ బజారు 3 వ బిట్టు సైడుకాల్వలుకట్టుట.	రు.	5,000—	250—
16. గాంధీ బజారు4 వ బిట్టు సైడుకాల్వలుకట్టుట.	రు.	5,000—	250—
17. గాంధీబజారుకు 5వ బిట్టు సైడుకాల్వలు కట్టుట.	రు.	5,000—	250—

రాయచోటి,

తా. 30—12—70

(సం) పి. ఈశ్వరయ్య,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
రాయచోటి పంచాయతీ, కడప జిల్లా.

టీవీయస్‌వారి బాడీనిర్మాణపు సంస్థ వారి నైపుణ్యపు లాభాలను కలిగించి- సరసమైన ధరలకు మంచి బాడీలను నిర్మిస్తారు- మీకు



టీవీయస్‌లో మేము సంవత్సరానికి 1000 బండ్లకు బాడీలను నిర్మిస్తాము. మా 45 సంవత్సరముల ప్రస్తావపూర్వకమైన బాడీ నిర్మాణపు అనుభవంలో వాడకాదారుల అవసరాలకు అనుగుణ్యంగా బాడీలను నిర్మించడంలో నైపుణ్యాన్ని సంపాదించాము. మా పరిశోధన అనుభవమువలన అతి హెచ్చుగా, పనిచేసే విధానమును నేర్చుకోగలిగాము.

టీవీయస్‌లో మేము ఉపయోగించే వస్తుసామగ్రికి, పనికి జాగరూకత వహిస్తాము క్రర వంగిపోకుండా ఊరబట్టి బాగా విధానింపబడిన క్రరనే ఉపయోగిస్తాము. త్రుప్పు నిరోధకముగా నుండుటకు ఉక్కు రేకులను మేమే పాస్ఫేటు చేస్తాము ప్రతి బండీకూడా అచ్చేముందు బలిష్ఠతకు మన్నికకు పరీక్షలకోపింపబడుతుంది. ప్రత్యేక అభివృద్ధి విభాగము ప్రత్యేక అవసరాలకు బాడీలను నిర్మిస్తుంది— డిజైనులకు ఎప్పటికప్పుడు మార్పులకు నిర్మాణపు సమస్యలను పరిశోధిస్తూంటుంది.

టీవీయస్ బండ్ల బాడీలు తేలికగా వుండి ఇంధనపు ఖర్చులు తగ్గిస్తాయి. దిట్టంగావుండి కచ్చారోడ్ల మీద పొతులను కుదుపులను తట్టుకొనేటట్లు వుంటాయి ఎక్కకాలం బాగా మన్నుతాయి

టీవియస్‌ను మీరు విశ్వసించవచ్చు

భారతదేశపు బాడీ నిర్మాణ సంస్థలలో పెద్దది

సుందరమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మదురై

(టీవియస్ కంపెనీలకు చెందిన అంగసంస్థ)

TVS మీరు టీవియస్‌ను విశ్వసించగలరు





SI/6089

డ్రామా సామగ్రి
రెడీ స్టాకు నుంచి లభించును.
DHARAMSHI MULJI
DRESSWALLA
132-C, Bhagatwadi, Opp. Kabutarkhana Lane, Bhuleshwar, BOMBAY-2.



చిన్న వాళ్లు ఎంతో దగ్గుతో బాధపడ్డారంటే మీరు నమ్మగలరా?
అప్పుడు వాళ్లు గ్లైకోడిన్ తీసుకున్నారు.
గ్లైకోడిన్ వాళ్ల దగ్గును, తొందరగా, పూర్తిగా తగ్గించింది
దగ్గును అదుపులో పెట్టుటకు గ్లైకోడిన్‌లా ఏమందూ పనిచేయదు!

ఆధునిక వైద్యశాస్త్ర రీత్యా అంగీకారం పొందిన గ్లైకోడిన్ యొక్క ఫార్ములా దగ్గును అన్ని పీడిత భాగములనుండి ఎలా పోగొట్టి మీకు ఉపశమనం కలిగిస్తుందో చూడండి

- మెదడులో—దగ్గు రిఫ్లెక్సును అదుపులో పెట్టును
- గొంతుకలో—కఫమును విడదీసి, గొంతుక గరగరలాడుటకు ఉపశమనమును కలిగించును.
- గుండెలో—బిగుసుకుపోయిన నరములను సడలించి ఊపిరిసలిపేలా చేయును
- ఊపిరి తిత్తులలో—అడ్డుపడిన ద్రవనాలను, చీమిడిని సడలించి దగ్గును ఆపును.

గ్లైకోడిన్ టెర్పె వసాకా
దగ్గుకు నమ్మకమైన, అధికాధికముగ అమ్మకమవుతున్న ఇంటి మందు
everest/923/ACW T1

రేడియో

శుక్రవారం, జనవరి 8
శక 1892 పుష్య 18

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం 6—10 భక్తిరంజని, 6—50 స్తుతిమాల, 7—0 తెలుగులో వార్తలు, 7—40 కర్ణాటక సంగీతం, 8—30 వార్తల శేషం; వయొలిన్, మ: 12—05 చిత్రగీతాలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణమండలి, 1—4ం చిత్రగీతాలు, 1—50 తెలుగులో వార్తలు, సా: 5—30 లలిత సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 చిత్రగీతాలు, 8—4ం హిందుస్థానీ సంగీతం, 9—30 విజయవాడ ఎలె, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం తిరుప్పావై, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తెలుగు వార్తలు, 7—40 ఎరువు వినోదిని: సమాచారం, 8—30 హైదరాబాద్ ఎ, 11—45 చిత్రతరంగిణి, మ: 12—00 విద్యార్థుల: సుబ్రహ్మణ్యపిళ్లై: ఎం.డి. రామనాథన్, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—ం0 తరుణమండలి, 1—40 ఏపీ ఎంటల్, 1—50 తెలుగులో వార్తలు, 2—00 వయొలిన్, సా: 5—30 వాసె కృష్ణమూర్తి: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీతం, 6—25 వ్యవసాయదారులకు: వార్తా ప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 8—15 హైదరాబాద్ ఎలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరుప్పళ్లి యెళుచ్చి, 6—45 కె.ఎల్. కామకోటి: నాదస్వరం, 8—00 రాగం, తానం, పల్లవి: కోలేటి వెంకటేశ్వర్లు, 8—45 చిత్రగానం. 9—15 పెళ్లిపై, 9—30 కె.ఎల్.కామకోటి: నాదస్వరం, 1—00 ఎం. ఏలాంతి, మ: 12.00 కె.వి. కృష్ణన్, ఎ.సుబ్బయ్య, వయొలిన్, సుబ్రహ్మణ్యం కృష్ణన్: మృదంగం, ఉమయాళ్పురం కె. నారాయణస్వామి: ఘటం, 1—30 చిత్రగానం, 1—40 వార్తాగోష్ఠి, 2—30 ప్రసార సమాప్తి. సా: 8—15 హరికేశనల్లూర్ ఎం. వైద్యలింగం, టి. బృంద, ఏ.ఎల్. వేదగిరి: వయొలిన్, కోయంబత్తూర్ ఎస్. రామస్వామి: మృదంగం, 11—00 ప్రసారసమాప్తి.

క్రీడాలోకం

జపాన్‌పై ఇండియా గెలుపు

అహమ్మదాబాద్, జనవరి 6: ఇక్కడ ఇండియా, జపాన్ మధ్య జరిగిన సామూహిక టేబుల్ టెన్నిస్ టెస్టులో ఇండియా, 5—4తో గెల్చింది.

ప్రపంచ అగ్రస్థానం వహిస్తున్న జపాన్‌పై ఇండియా విజయం రికార్డులలో చారిత్రాత్మకంగా నిల్చినా, యిందులో చాలా అదృష్టం వున్నదని చెప్పాలి. వచ్చిన ముగ్గురు ఆటగాళ్లలో ఒకరు, అనారోగ్యము వల్ల ఆడలేక తన జట్టు గెలుస్తుందని విశ్వాసముతో మూడు పోటీలలో ఓడినట్లు అంగీకరించాడు. అయితే బొంబాయి యువకులు కులకర్ణి, మర్చెంట్‌తో బాటు నూతన జాతీయ చాంపియన్ జగన్నాథ్ దాగా ఆడి ఇండియాకు విజయం చేకూర్చారు.

ఫలితాలు: (భారత ఆటగాళ్ల పేర్లు మొదట): జగన్నాథ్—కొనో 18—21, 10—21 (ఓటమి), కులకర్ణి—కొనో 16-21, 17—21 (ఓటమి), మర్చెంట్—కొండో 21—18, 21—18, జగన్నాథ్—కొండో 21—19, 21—17, కులకర్ణి—కొనో 12—21, 10—21(ఓటమి), మర్చెంట్—కొనో 21—16, 14—21, 13—21 (ఓటమి)

భారత హాకీ దళము ఎన్నిక

న్యూఢిల్లీ, జనవరి 6: పాకిస్తాన్‌లో జరుగనున్న ప్రపంచ హాకీ టోర్నమెంటులో పాల్గొనే జట్టు ఎన్నికకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రమునకు 23 ఆటగాళ్లను భారత హాకీ సమాఖ్య ఆహ్వానించింది. ఇందులో యువకులకు, అనుభవజ్ఞులకు ప్రాధాన్యం యివ్వబడినదని పలు వర్గములు అంగీకరించినా, విమనిసింగ్ (హర్బిందర్ తమ్ముడు), రజీందర్‌సింగ్ వంటి వర్ధమాన యువ ఆటగాళ్లకు స్థానము కల్పించబడటం శోచనీయమని కొన్ని విమర్శలు వినవచ్చినవి. ఇంకా కొద్దిరోజులుండినది ఎన్నిక చేసే అవకాశం వున్నదని భారత అధ్యక్షులు తెలియ చేసిన ఈ లోపము నవరించబడునని విశ్వసించబడుతోంది.

ప్రపంచ హాకీ టోర్నమెంటులో పాల్గొనుటకు భారత ఫెడరేషన్ చేసిన నిర్ణయమునకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర లభించింది.

ఇతర వార్తలు

■ విజయవాడ బార్ ఎస్సోసియేషన్ హాలులో స్థానిక అభిమాన్లు ఒక వదరంగ టోర్నమెంటు జనవరి 8 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుండి నిర్వహించు చున్నామని తెలియ చేశారు. ఈ టోర్నమెంటు రోజుకొక రౌండు చొప్పున వారం పాటు జరుగవచ్చు. పోటీదార్లు ఆ వేళకు హాజరయి ఎంట్రీలు అందచేయవచ్చు.

గుంటూరు జిల్లా సెకండరీ స్కూల్సు మండల వారి పోటీలు బాపట్లలో మునిసిపల్ కార్యదర్శి శ్రీ ఎస్.వి. సుబ్బారావు జనవరి 5న ప్రారంభింప చేశారు. చైర్మన్ శ్రీ యడవల్లి సూర్యనారాయణ జాతీయ పతాకం ఎగురు వేస్తూ, క్రీడారంగం ప్రాశస్త్యము వివరించారు.

నెల్లూరు సెకండరీ స్కూల్సు జిల్లా ఆటల పోటీలకు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. రామకృష్ణారావు జనవరి 4న ప్రారంభింప చేశారు.

పాలకొల్లులో వింత శిశువు జననం

పాలకొల్లు, జనవరి 6: స్థానిక డాక్టర్ ... జిల్లా ... శ్రీమతి ... కాంతమ్మకు ... ఒక శిశువు ... జన్మించింది. ఆ శిశువు ... రెండు అంగుళాల ... ఈ వింత శిశువును చూడటానికి అనేకమంది వచ్చారు. (పి.టి)

అమలాపురం కాలేజీ మూసివేత

అమలాపురం, జనవరి 6: విద్యార్థులు జరుపుతున్న సమ్మె దృష్ట్యా అమలాపురంలోని ఎస్. కె. బి. ఆర్. కళాశాల జనవరి 17 వ తేదీవరకు మూసివేయబడింది.



గుంటూరు-రంగమహల్ రాజమండ్రి-మినర్వా టాకీస్

నేడే ప్రారంభం!

సేల్! సేల్!! సేల్!!!

చీరెల ఎగ్జిబిషన్! అమ్మకము!!

అందాలు చిందే ఆకర్షణీయమైన కలర్ & డిజైన్ చీరెలు! లేటెస్ట్ వెరైటీలు!! సరికొత్త సరుకు!!!

జె. సి. కంపెనీ [బొంబాయి]

నయూద్ మంజిల్, రామమందిరం దగ్గర
ఏలూరు రోడ్డు, విజయవాడ-2.
★ ఆదివారం కూడా అమ్మకములు గలవు.

NAVIN

జననం ది 21-8-1875 మరణం ది 24-12-70

దువ్వ పంచాయతీ మాజీ సర్పంచ్

శ్రీ దాసరి వీరన్న గారు

ది 24—12—70 గురువారం నాడు మమ్ములను, బంధమిత్రులను, దుఃఖసముద్రములో ముంచి స్వర్గస్థులైరని తెలియ జేయుటకు చింతిస్తున్నాము.

పెద్దకర్మ ది 10-1-1971 ఆదివారంనాడు తణుకు తాలూకా దువ్వ గ్రామంలో మా స్వగృహమున జరుపబడును.

కుమార్తెలు:—
మంగిన కొండమ్మ, పెనుమాక సూరేకాంతం
కర్రి కోటేశ్వరమ్మ, ఈతా అలివేలుమంగతాయారు
బుద్దాల వరలక్ష్మి, కుమారి గౌరీరత్నం
కుమారి బొజ్జులు.

భార్య: దాసరి సూరేకాంతం
కుమారులు: దాసరి అప్పారావు
దాసరి గోపాలరావు
దాసరి చిన అప్పారావు



రాముడు దొంగగా మారడం నిజమా! లేక దొంగగా చేయబడటం నిజమా!
జీవితాన్ని అనుసరించి సరికొత్త పద్ధతిలో నిర్మించబడి మీ హృదయాలను చలింపజేసే చిత్రం.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 8 విజయవాడ 8-1-1971 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు

మొక్కజొన్న జన్మస్థానం!

న్యూఢిల్లీ, జనవరి 7: మొక్కజొన్న పంట సెంట్రల్ అమెరికా నుంచి, కొలంబస్ క్షేత్రయాత్రానంతరం, మన దేశంలోకి వచ్చిందని ఇన్నాళ్లుగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే ఈ అభిప్రాయం సరియైనదికాదని, మొక్కజొన్న మన దేశం నుంచే ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరించిందని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. ఈ సంస్థ పనిచేస్తున్న శాస్త్రవేత్తలు రెండు సంవత్సరాలు పరిశోధన జరిపి ఈ విషయం కనుగొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభతోపాటు రాష్ట్రఅసెంబ్లీకి ఎన్నికలు

కేంద్రం నిర్ణయంపై అధికార ప్రకటన; నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని రాజకీయపక్షాలకు విజ్ఞప్తి

పోలింగ్ ఏర్పాట్లకై రాష్ట్రంలో చురుకుగా సన్నాహాలు

న్యూఢిల్లీ, జనవరి 7: లోక్‌సభ ఎన్నికలతోపాటు పశ్చిమ బెంగాల్ శాసనసభకు కూడా ఎన్నికలు జరపాలని నేడు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

అన్ని అంశాలూ జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే ఈ నిర్ణయం గైకొన్నట్లు కేబినెట్ సెక్రెటేరియట్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

నేటి ఉదయం ఇక్కడ కేంద్ర మంత్రివర్గ రాజకీయ వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.

ఈ సమావేశాన్ని అతి స్వల్ప వ్యవధిలో ప్రధానమంత్రి ఏర్పాటు చేశారు.

రక్షణమంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్ అనారోగ్యంతో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేదు.

శ్రీ స్వరణ్‌సింగ్, శ్రీ వై. బి. చవన్, శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్‌లతో సహా తక్కిన సభ్యులందరూ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ నిర్ణయం ఫలితంగా పశ్చిమ బెంగాల్‌లో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడ గలదని, అందరూ దీనిని హర్షిస్తారని, స్వేచ్ఛగా, న్యాయంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అనువగు వాతావరణాన్ని కల్పించడంలో రాజకీయపార్టీలు సహకరించ గలవని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.

కేంద్ర మంత్రివర్గం రాజకీయ వ్యవహారాల ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు సమావేశానికి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి అధ్యక్షతవహించారు.

కేబినెట్ సెక్రెటేరియట్ జారీచేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం ఇది :

"అన్ని అంశాలూ జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట లోక్‌సభతోపాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

"ఈ నిర్ణయం మూలంగా సాధ్యమైనంత త్వరలో అక్కడ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధుల ప్రభుత్వం ఏర్పడగలదని ఆశిస్తున్నాము. న్యాయంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అనువగు వాతావరణం నెలకొనడంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో సహకరించగలవని ఆశిస్తున్నాము."

ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సేన్‌వర్మ రేపే ప్రకటించగలరని భావిస్తున్నారు. లోక్‌సభకు అసెంబ్లీకి పోలింగ్ ఒకే తేదీలలో జరుగగలవని ఆయన ఇంతకు మునుపే సూచించారు.

ఈ నిర్ణయం తీసుకోడానికి నేటి ఉదయం ఇక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గ రాజకీయ వ్యవహారాలసంఘం పశ్చిమ బెంగాల్‌లో శాంతి, భద్రతల పరిస్థితిని కూడా పరిశీలించినట్లు తెలుస్తున్నది. లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాలా లేదా అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను, రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సమావేశం పరిశీలించింది. కొలదిరోజుల క్రితం ఇక్కడికి రప్పించబడిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు రెండు ఎన్నికలూ ఒకేసారి జరపడానికి సిద్ధం కావలసినదని చెప్పడం జరిగింది. న్యాయంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడంలో కేంద్రం సర్వవిధాలా సహకరిస్తుందని కూడా కేంద్ర నాయకులు హామీ ఇచ్చారు.

రాష్ట్ర అధికారులు తాము కలకత్తాకు తిరిగి వెళ్లేముందు అక్కడ చేయవలసిన ఏర్పాట్లను గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సంప్రతింపులు జరిపారు.

ప్రధానిపై కోర్టు ధిక్కరణ ఆరోపణ త్రోసివేత

న్యూఢిల్లీ, జనవరి 7 : ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిపై కోర్టు ధిక్కరణ నేరం ఆరోపిస్తూ ఢిల్లీ జర్నలిస్టు ఒకర్తు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు త్రోసి పుచ్చింది.

రాజభరణాల రద్దు వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, శ్రీమతి గాంధి ఒక సమావేశంలో ప్రసంగించారని, దీనిని కోర్టు ధిక్కరణనేరంగా పరిగణించాలని, ఈ జర్నలిస్టు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్లెబిసైట్ ఫ్రంటును నిషేధించే సూచన

న్యూఢిల్లీ, జనవరి 7 : జమ్ము, కాశ్మీర్‌లో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో భారతదేశం నుండి కాశ్మీర్ విడిపోవాలని ప్రచారం చేస్తున్న ప్లెబిసైట్ ఫ్రంట్ కార్యకలాపాలను నిషేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నదని తెలుస్తున్నది.

కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం సాధించడానికై తమకే వోటు వేయాలని ప్లెబిసైట్ ఫ్రంట్ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారంగా బంజర్లు

భూమి యజమానులు కోరితే మంజూరు చేయాలని కలెక్టర్లకు ఆదేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 7 : ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారంగా ధనానికి బదులుగా ప్రభుత్వానికి చెందిన బంజరు భూములు ఇవ్వాలని, భూమి యజమానులు కోరినట్లయితే వారికి ఆ బంజర్లను మంజూరు చేయాలని జిల్లాకలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

గ్రామాలలో ప్రభుత్వ బంజరు భూముల వివరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల యజమానులకు తెలియజేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు రెవిన్యూశాఖ ప్రతినిధి ఒకరు నేడు వెల్లడించారు. ఇందువలన భూమి యజమానులు తమను స్వాధీనమైన భూములకు బదులుగా తమకు నచ్చిన బంజరు భూములను కోరితే వాటిని వారికి మంజూరు చేయవలసి ఉన్నది

ప్రయివేటు వ్యక్తుల భూములను కేంద్ర ప్రభుత్వం కొరకు కాని, లేక పరిశ్రమలు నెలకొల్పడానికి గాని స్వాధీనం చేసుకుంటే, వాటికి చెల్లించే పరిహారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి జమకట్టి, రాష్ట్ర ప్రభుత్వ బంజర్లను భూమి యజమానులకు మంజూరు చేస్తారు.

'రాజకీయపార్టీగా సమితి మార్పు అనివార్యమైనది'

శ్రీ చెన్నారెడ్డి ప్రకటన

హైదరాబాద్, జనవరి 7: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పోటీచేయడానికై ఎన్నికలచిహ్నం ప్రజాసమితికి అవసరమవడం దృష్ట్యా, సమితిని రాజకీయపార్టీగా మార్పు చేయాలని తప్పనిసరిగా నిర్ణయించవలసి వచ్చిందని డాక్టర్ చెన్నారెడ్డి నేడిక్కడ సమితిని రాజకీయపార్టీగా చేయడానికి వ్యతిరేకత వ్యక్తంచేస్తూ వచ్చిన విమర్శలకు శ్రీ చెన్నారెడ్డి సమాధానమిస్తూ పై విధంగా అన్నారు.

సంస్థాగతమైన ఎట్టి క్రమశిక్షణను అనుసరించకుండా తమనుసంప్రదించాలని ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొంతమంది విమర్శకులు కోరారని, కాని దేనికైనా సంస్థ, క్రమశిక్షణ అతిముఖ్యమైన ప్రాథమిక అవసరాలు అని, ఇటువంటి మహత్తరమైన ఉద్యమానికి అవిమరింత అవసరంఅని చెన్నారెడ్డి చెప్పారు.

ప్రజాసమితి ఎన్నికలలో పోరాడరాదని ఈ విమర్శకులు భావిస్తున్నారని ముందు స్పష్టంగా అర్థంచేసుకోవడం అవసరంఅని ఆయన అన్నారు.

"ఇప్పుడు ఎట్టి విమర్శ లేకుండా పాత కాంగ్రెస్, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. కూటమి అవతరించింది. మనకు వారిపట్ల ఎట్టి ద్వేషంలేదు. పాత కాంగ్రెస్ స్వతంత్ర సమితితో క్రియాశీలకమయిన సంబంధం ఏదీ లేదు. జాతీయస్థాయిలో తెలంగాణాకు అనుకూలంగా వారు ఎట్టి నిర్ణయం తీసుకొనలేదు. ఈ సంయుక్త సమావేశానికి హాజరయిన రెండు పార్టీల ప్రతినిధులలో ఒక రిద్దరు తప్పించి మిగతావారు ఇతర ప్రాంతానికిచెందిన వారు' అని ఆయన అన్నారు.

"ఎస్. ఎస్. పి. విషయంలో, సమితి ఉపసంఘం కన్వీనర్ శ్రీ బి. సత్యనారాయణ రెడ్డి (ఎస్. ఎస్. పి. నాయకుడు).

సమితిని పార్టీగా మార్చాలని సిఫారసు చేసినది ఈ ఉపసంఘమే. తుది సమావేశానికి ముఖ్యుడయిన ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ బద్రీవిశాల్ పిట్టి హాజరైనారు."

'ఎవరినీ ఈ పార్టీనుండి పంపించడానికి సంకల్పించలేదని స్పష్టం చేయవలసిన ఆవశ్యకత వున్నది. అది క్రమబద్ధమైన పార్టీగా పనిచేస్తున్నప్పుడు, ఇతర పార్టీలతో పొత్తు [illegible] యుంది. [illegible] కొనసాగడం అసాధ్యం. కాబట్టి ఆ నిర్ణయం వారు తీసుకోవలసి యుంది. ఎస్. ఎస్. పి., స్వతంత్ర, పాతకాంగ్రెస్, కొత్త కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులు తమ పార్టీల విషయమై నిర్ణయం తీసుకోవలసి యుంది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి కట్టుబడివున్న ప్రజలందర్నీ పార్టీగ సమితి తనలో చేర్చుకోవడం కొనసాగిస్తుంది. ఇతర పార్టీలతో దీనికి ఎట్టి సంబంధం లేదు.' అని శ్రీ చెన్నారెడ్డి వివరించారు. తెలంగాణా ఉద్యమం సాఫల్యం కొరకు అందరూ త్యాగం చేయాలని, నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అట్టి వారంతా సమితిలో అందరూ చేరవలసిందని నేను కోరుతున్నాను'' అని ఆయన అన్నారు.

ఒరిస్సా జనకాంగ్రెస్ మంత్రుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

పదవి నుంచి వైదొలగాలన్న సూచనకు ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ తిరస్కృతి

భువనేశ్వర్, జనవరి 7: ఒరిస్సా జనకాంగ్రెస్ మంత్రుల, డిప్యూటీ మంత్రుల - అందరి రాజీనామాలను నేడు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీ ఆమోదించారు.

స్వతంత్ర నాయకత్వాన గల మిశ్రమ ప్రభుత్వం నుండి ఉపసంహరించుకోవలసినదని తమ పార్టీ నిర్ణయించిన ఫలితంగా జనవరి 5 వ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్‌తో సహా అయిదుగురు జనకాంగ్రెస్ మంత్రులు రాజీనామా ఇవ్వడం జరిగింది. ఆరోజే ముఖ్యమంత్రి ఆ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపారు.

మరి నలుగురు మంత్రుల రాజీనామాలు కూడా నేడు ఆమోదించబడినవి.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మెహతాబ్ సూచన

ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ వెంటనే రాజీనామా చేయాలని, ఆయన అలా చేయకపోతే గవర్నర్ బలాత్కారంగా ఆయనను పదవినుంచి తొలగించవలసి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి ఒరిస్సా జనకాంగ్రెస్ [illegible] అన్నారు.

తన అభిప్రాయంలో శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం రాజ్యాంగబద్ధమైనది చట్టబద్ధమైనది కాదని ఆయన చెప్పారు.

జనకాంగ్రెస్, ఉత్కళ కాంగ్రెస్ కూడా విముఖంగా ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశం లేదని డాక్టర్ మెహతాబ్ అన్నారు. అసెంబ్లీని రద్దుచేసి లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలనికోరారు. అసెంబ్లీలో మెజారిటీ కోలుపోయారు గనుక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.

సింగ్‌దేవ్ ప్రకటన

అయితే, ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ వేరొక ప్రకటన చేస్తూ, ఏ రాజకీయపార్టీ ఒత్తిడికి లోనై తాను పదవికి రాజీనామా చేయబోవడంలేదని స్పష్టం చేశారు.

విలేఖరులతో మాట్లాడుతూ, ఆయన తాను జనవరి 5 వ గవర్నర్‌ను కలుసుకున్నప్పుడు తనకు మెజారిటీ కలదని చెప్పానని తెలియజేశారు. తను మెజారిటీ కోలుపోయానన్న విషయం సభామూలంగా రుజువు చేయాలని ఆయన సవాలు చేశారు. మైనారిటీ ప్రభుత్వం కూడా లెజిస్లేచర్ తొలగించే వరకూ పదవిలో కొనసాగుతుందని తెలియజేశారు.

సింగ్‌దేవ్‌కు పార్టీ ఆదేశం

ఇది ఇలా ఉండగా, స్వతంత్రపార్టీ కార్యవర్గం నేడు తనను బలపరిచేవారి జాబితా తయారుచేసి, గవర్నర్‌కు సమర్పించరాదని శ్రీ సింగ్‌దేవ్‌ను ఆదేశించింది.

లోగడ కొందరు గవర్నర్లు ఇలా కోరడం, ముఖ్యమంత్రులు జాబితాలు సమర్పించడం జరిగిందని, [illegible] హుందా అయినదని కాదని పార్టీ కార్యవర్గం శ్రీ సింగ్‌దేవ్‌కు తెలియజేసింది.

జన కాంగ్రెసువల్ల ఉత్పన్నమైన క్లిష్ట పరిస్థితిని జాగ్రత్తగా ఎదుర్కొనవలసి ఉన్నదని చెబుతూ, అందుకు అవసరమైన చర్యలు తీసుకోడానికి శ్రీ సింగ్‌దేవ్‌కు పార్టీ కార్యవర్గం అధికారం ఇచ్చింది.

కార్యవర్గం నేడు సమావేశమై రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించింది. సమావేశానికి శ్రీ సింగ్‌దేవ్ అధ్యక్షత వహించారు.

ఈలోగా స్వతంత్రపార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ లోకనాథ్ మిశ్రా, శ్రీ సుందరమణి పటేల్ గవర్నర్‌ను కలుసుకుని సభా ముఖంగా తన మెజారిటీని నిరూపించుకోడానికి శ్రీ సింగ్‌దేవ్‌కు తగు అవకాశం ఇవ్వవలెసిందని కోరారు.

గవర్నర్ ప్రకటన

జన కాంగ్రెసు మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించినట్లు రాజభవన్ నుంచి నేడు ఒక ప్రకటన వెలువడింది.

ముఖ్యమంత్రి సలహాపై రాజీనామాలను ఆమోదించినట్లు గవర్నర్ తమ ప్రకటనలో పేర్కొన్నారు. రాజీనామా చేసిన మంత్రుల శాఖలను పునర్విభజన చేసినట్లు కూడా గవర్నరు తన ప్రకటనలో తెలిపారు.

ఒరిస్సా అసెంబ్లీ సమావేశ యత్నం

భువనేశ్వర్, జనవరి 7: ఒరిస్సా శాసనసభను సమావేశ పరిచేందుకు గవర్నరు డా. ఎస్. ఎస్. అన్సారీ, సర్వసన్నాహాలు జరిపిస్తున్నట్లు అధికారరీత్యా తెలుస్తున్నది.

'అధికార కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తువల్ల ప్రమాదం'

పి.ఎస్.పి. నాయకులకు కామత్ హెచ్చరిక

పూనా, జనవరి 7 : [illegible] కాంగ్రెస్ పార్టీలతో జాతీయ స్థాయిలో ఎన్నికల సర్దుబాట్లతో పాటు స్థానికంగా క్రాంతిదళ్, జనసంఘం స్వతంత్రపార్టీలతో సీట్ల పంపిణీకి కనీస కార్యక్రమం ప్రాతిపదికపై జరగాలని ప్రజా సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ హెచ్. వి. కామత్ తన పార్టీకి సూచన చేశారు.

ఈ పద్ధతిని అనుసరించడం [illegible] లలో నూతనోత్సాహం రేకెత్తించగలదని అన్నారు. అధికార కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు పి. ఎస్. పి. అగ్ర నాయకులు చేస్తున్న ప్రయత్నాలను శ్రీ కామత్ విమర్శించారు.

"అధికార కాంగ్రెస్ [illegible] పి. ఎస్. పి. పడిపోయే ప్రమాదం కలదని హెచ్చరిస్తూ అధికార కాంగ్రెస్ నాయకులు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా పి. ఎస్. పి. లో చీలికలకు మైసూరులో వలె ఇతర ప్రాంతాలలో కూడా ప్రయత్నించగలరని అన్నారు.

నెదర్లాండ్స్ ఎంబసీలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ, జనవరి 7: ఇక్కడ చాణక్యపురిలో నేటి రాత్రి నెదర్లాండ్స్ దౌత్య కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని గదులలో ఫర్నిచర్, ఇతర వస్తువులు ధ్వంసమైనవి. కార్యాలయం ఎయిర్‌కండిషన్ యంత్ర విభాగంనుండి అగ్నిజ్వాలలు బయలుదేరి భవనం అంతా వ్యాపించాయి. అగ్నిమాపక దళాలు వచ్చి మంటల్ని ఆర్పివేశాయి.

లోక్‌సభకు శ్రీ చిన్నమనేని శ్రీరామచంద్రరావు పోటీ

కొవ్వూరు, జనవరి 7 : ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ కమ్యూనిస్టు పార్టీ శాసన సభ్యులు శ్రీ చిన్నమనేని శ్రీరామ చంద్రరావు లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయగలరని తెలుస్తున్నది. (స. వి.)

చిత్తరంజన్‌లో పట్టపగలు స్టేట్ బ్యాంక్ దోపిడీ

రు.18లక్షలతో సాయుధదుండగులపలాయనం

కలకత్తా, జనవరి 7: బర్ద్వాన్ జిల్లాలోని చిత్తరంజన్‌లో నేటిమధ్యాహ్నం కొందరు సాయుధులైన దుండగులు స్టేట్‌బ్యాంక్‌పై దాడిజరిపి రు 18 లక్షలను దోచుకుపోయారు.

ఈ దొంగలు ఒక కారులో బ్యాంక్‌కు వచ్చారు. బ్యాంక్ కావలాదారుని హత్య చేశారు.

బ్యాంక్ కావలాదారు బందిపోటుదొంగలను అటకాయించగా దొంగలలో ఒకడు తటాలున పిస్తోలుతీసి అతన్ని కాల్చిచంపివేశాడు.

డబ్బుపెట్టెలు మోసికొని వెళ్తూ, చుట్టుప్రక్కల ఉన్నవారందరినీ భయపెట్టేందుకు దొంగలు చాలా బాంబులు పేల్చారు. అంతకుముందు బ్యాంకులో ప్రవేశిస్తూ కూడా అందరికీ భయపెట్టేందుకు బాంబులు ప్రేల్చారు.

మూడు డబ్బుపెట్టెలను అక్కడ నిలిపివుంచిన కారులోపెట్టి వెంటనే కారువేగంగా తోలుకొని పారిపోయారు.

బ్యాంకులోని మరొక ఉద్యోగికూడా బాంబు పేలి ఇనుపముక్కలుగుచ్చుకొని గాయపడ్డట్టు మరొక వార్త అందినదిగాని రూఢికాలేదు.

బందిపోటుదొంగలు వచ్చిన కారు నగరం వెలుపల మోహిజాన్ వద్ద వదిలిపెట్టబడి ఉండగా పోలీసులు స్వాధీనంచేసుకొన్నట్లు చిత్తరంజన్ సబ్ డివిజనల్ ఆఫీసరు తెలిపారు. ఇంతవరకు అరెస్టులేమీ జరుగలేదు.

డబ్బు బ్యాంకు అకౌంట్లలో వ్రాసుకోవానికిపూర్వమే దొంగతనం జరిగినట్లు వీరు తెలిపారు. చుట్టుపట్ల పోలీసు చెక్‌పోస్టులన్నిటికీ హెచ్చరిక తెల్పినట్లు ఉద్యోగి వెల్లడించారు. 1968, 69 లలో కలకత్తాలో 5 బందిపోటుదొంగతనాలు జరిగాయి.

అన్నిటికన్నా పెద్దదొంగతనం సాయుధులైన దొంగలు 1969 డిసెంబరు 12 వ పార్క్‌స్ట్రీట్‌లోని బ్యాంకు ఆఫ్ ది ఇండియాపై పట్టపగలు దాడిచేసి రు 5 లక్షలకు పైచిలుకు దోచుకొని పోయినపుడు జరిగింది.

కలకత్తాకు అందిన వార్తలరీత్యా, బ్యాంకు కావలా మనిషి తుపాకిని కూడా దొంగలు ఎత్తుకొనిపోయారు.

దోపిడీ అనంతరం బ్యాంకు ఆవరణలో పోలీసులకు ఎనిమిది బాంబులు దొరికినవి.

యు.పి. నుండి కొత్త కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయాధికారం శ్రీ త్రిపాఠీకి అప్పగింత

న్యూఢిల్లీ, జనవరి 7 : యు. పి. కొత్త కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నేడు ఢిల్లీలో సమావేశమై యు. పి. నుండి లోక్‌సభకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించే అధికారం పి. సి. సి. అధ్యక్షుడైన శ్రీ కమలాపతి త్రిపాఠీకి ఇస్తూ తీర్మానించింది. ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధితోను, పార్టీ అధ్యక్షుడైన శ్రీ జగ్జీవన్‌రామ్‌తోను సంప్రదించిన అనంతరం శ్రీ త్రిపాఠీ అభ్యర్థులను నిర్ణయించాలని పార్లమెంటరీ బోర్డు ఆదేశించింది.

పార్టీ అభ్యర్థుల జాబితా ఈనెల 10 వ తేదీలోగా తయారవుతుందని శ్రీ త్రిపాఠీ పత్రికా ప్రతినిధులతో చెప్పారు. రద్దు అయిన లోక్‌సభలో సభ్యులుగా ఉన్నవారందరికీ ఈ ఎన్నికలలో పార్టీ టికెట్ లభిస్తుందని, అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రం కొత్త అభ్యర్థులను నిర్ణయించే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు.

శ్రీ త్రిపాఠీ శ్రీ బహుగుణ, లోక్‌సభకు పోటీ చేయాలని పార్టీలో పలువురు నాయకులు కోరుతున్నారట.

నక్సలైట్లచే ఇద్దరు మార్క్సిస్టు అనుయాయుల హత్య

కలకత్తా, జనవరి 7 : [illegible] కలకత్తాలోని బెలియఘాట పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నక్సలైట్లు, అని అనుమానించబడుతున్న కొందరు, ఇద్దరు మార్క్సిస్టు అనుయాయులను పొడిచి చంపివేశారు. చనిపోయినవారు ఇద్దరు యువకులు.

దుండగులు హఠాత్తుగా మీదపడి కత్తులతో అనేకచోట్ల పొడిచి గాయపరచారని, ఆస్పత్రికి తీసికొని పోతూ ఉండగా వారు మరణించారని తెలియ వచ్చింది.

"తెలంగాణారాష్ట్రం ఏర్పాటుకు ప్రధాని ఆమోదించలేదు"

డాక్టర్ చెన్నారెడ్డి ప్రచారంపై కొత్త కాంగ్రెస్ ప్రతినిధి ఖండన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 7: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానిశ్రీమతి ఇందిరాగాంధి "సూత్రప్రాయంగా" ఆమోదించారని డాక్టర్ చెన్నారెడ్డి చేసిన ప్రకటనపట్ల, కొత్త కాంగ్రెస్ వర్గాల వారు ఆశ్చర్యం వెల్లడించారు.

ప్రధాని ఆలోచన ఆ ధోరణిలోఉన్నట్లు తమకు తెలియదని రాష్ట్ర కొత్త కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా ఉంటూనే తెలంగాణా సమస్యలకు ఒక పరిష్కారం లభించే అవకాశాలను పరిశీలించడానికి మాత్రమే ప్రధాని ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డితోను, ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావుతోను, ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ చెన్నారెడ్డితోను చర్చలు జరిపారని ఈ ప్రతినిధి అన్నారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాని "సూత్రప్రాయంగా" అంగీకరించారని, ఇక ఈ రాష్ట్రం 1972లో ఏర్పరచటమా, లేక 1977లో ఏర్పరచటమా— అన్నదే మిగిలిందని, ఒక నిర్దిష్టమైన తప్పు అభిప్రాయం వ్యాప్తింపజేయడానికి హైదరాబాద్‌లో ప్రచారం జరుగుతున్నదని ఈ ప్రతినిధి విమర్శించారు.

ఆంధ్ర-తెలంగాణా ప్రాంత నాయకుల మధ్యగల ఒప్పందం 1977 నాటికి తొలగిపోయినదని భావించటం వలననే అప్పటికి తెలంగాణా ప్రాంతపు శాసనసభ్యులలో మెజారిటీ సభ్యులు తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కోరితే ఆమోదించవచ్చునన్న అభిప్రాయం ఏర్పడిందని ఈ ప్రతినిధి వివరించారు. ప్రధాని సూచించిన అష్ట సూత్ర పథకం కూడా అప్పటికి జయప్రదంగా అమలు జరుగుతుందని, ఇక ప్రత్యేక రాష్ట్రం ఎవరూ కోరరని ప్రధాని ప్రభృతులు భావించారని ఈయన చెప్పారు.

ప్రధాని ప్రతిపాదనలను డాక్టర్ చెన్నారెడ్డి ఆమోదించినట్లయితే ప్రజాసమితి రద్దుచేసి ఉండేవారని, దానిలోని కాంగ్రెస్ సభ్యులంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఉండేవారని ఈ ప్రతినిధి అన్నారు.

"ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంఏర్పాటు ప్రతిపాదనను ప్రధాని స్పష్టంగా తిరస్కరించారు.

"కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తెలంగాణాకు అనేక సర్దుబాటులు తీర్మానాలను ఆమోదించింది" అని ఈ ప్రతినిధి చెప్పారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుపై కొత్త కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఈ నెల 5న తేదీన శ్రీ జగ్జీవన్‌రామ్ స్పష్టీకరించారని ముఖ్యమంత్రికి సన్నిహితులైనవారు అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పా

(మిగతా 3 వ పేజీలో)

ఆకాశవాణిలో వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం

గత ఎన్నికల్లో వోట్ల నిష్పత్తినిబట్టి పరిమితి నిర్ణయించాలని కొత్తకాంగ్రెసు వాదన

న్యూఢిల్లీ, జనవరి 7: 1967 జనరల్ ఎన్నికలలో తమపార్టీకి వచ్చిన వోట్ల నిష్పత్తిని బట్టి, లేక పార్లమెంటులోను, శాసన సభలలోను గల స్థానాల సంఖ్యనుబట్టి, తమకు తగినంత కాలాన్ని కేటాయించినప్పుడే ఆల్ ఇండియా రేడియోలో ఎన్నికల ప్రసారాలకు కొత్త కాంగ్రెస్ అంగీకరించగలదని ఎన్నికల కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మకు వ్రాసిన లేఖలో స్పష్టంచేసింది. గుర్తించబడిన అన్ని రాజకీయపార్టీలకు సమాన కాలాన్ని నిర్ణయించాలని శ్రీ సేన్‌వర్మ చేసిన సూచనను కొత్త కాంగ్రెస్ వ్యతిరేకించింది.

ఈ సూచన ప్రకారం అయితే అధికార కాంగ్రెస్‌కు నాలుగు ప్రసారాలు, ప్రతిపక్షాల వారికి 28 ప్రసారాలు కేటాయించినట్లు కాగలదని, పార్టీ కార్యదర్శి శ్రీ ఎస్. డి. శర్మ ఎన్నికల కమిషనర్‌కు సమాధానంగా పంపిన లేఖలో తెలియచేశారు.

1967 ఎన్నికలపై తన నివేదికలో శ్రీ సేన్‌వర్మ "ఆయా పార్టీల బలా బలాలనుబట్టి ప్రసారకాలాన్ని నిర్ణయించాలని కాంగ్రెస్‌పార్టీ చేసిన సూచన గమనించ తగినదని ప్రసారకాలాల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ వెలిబుచ్చిన అభ్యంతరాలు సహేతుకమైనవేనని" పేర్కొన్న అంశాలను శ్రీ ఎస్. డి. శర్మ ఈ సందర్భంలో గుర్తుకుతెచ్చారు.

శ్రీ సేన్‌వర్మ గతంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇటీవల కొత్తగా చేసిన ఈ సూచనకు ఎంతో వైరుధ్యం ఉన్నదని శ్రీ శర్మ అన్నారు.

శ్రీ సేన్‌వర్మ లేఖకు సమాధానంగా డిసెంబర్ 16 వ తేదీన శ్రీ ఎస్. డి. శర్మ పంపిన సమాధానాన్ని ఎ. ఐ. సి. సి. కార్యాలయం నేడు విడుదల చేసింది.

ఎన్నికల కమిషనర్ సూచనకు అధికార కాంగ్రెస్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని పత్రికలలో వెలువడిన వార్తల దృష్ట్యా ఈ లేఖ విడుదలచేయడం జరిగింది.

గ్రామీణ విద్యార్థులకు ఉపకార వేతనాలు

వచ్చే విద్యాసంవత్సరంనుండి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకం అమలు

హైదరాబాద్, జనవరి 7: మేధావులయిన గ్రామీణ విద్యార్థుల కొరకు స్కాలర్‌షిప్పులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమును వచ్చే విద్యా సంవత్సరంనుండి రాష్ట్రంలో ప్రవేశపెడతారు.

బ్లాక్‌కు ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రు. 1200 చొప్పున ఇస్తారు. రాష్ట్రంలో 320 బ్లాకులు ఉన్నవి. పోటీ ప్రాతిపదిక పైన విద్యార్థులను ఎన్నిక చేస్తారు.

రాష్ట్రాలు స్వంతంగా రెండు స్కాలర్ షిప్పులు ఇస్తూ, కేంద్రం ప్రయత్నంతో సహకరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. స్కీమును ఆమోదించడానికై కేంద్రం రాష్ట్రాలకు దానిని సమర్పించింది. ప్రైమరీ, సెకండరీ స్థాయిలలో మేధావులయిన బాలురకు ఉత్తమమైన విద్యబోధన చేయడానికి వీలుగా, విద్యలో ప్రాథమిక రంగంలో కృషి సాగించడం సాధ్యపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ పడుతున్నదని విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వి. రాజగోపాల్ చెప్పారు.

ఈ స్కీములో రాష్ట్రం యోగ్యతను, విద్యలో ప్రాంతీయ వ్యత్యాసాన్ని సంలీనం చేస్తుంది.

దీని ఫలితంగా, వచ్చే విద్యాసంవత్సరం నుండి ఎలిమెంటరీ, సెకండరీ విద్యాబోధనకు మూడు గురుకుల విద్యాలయాలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ పాఠశాలలు తెలంగాణా, రాయలసీమ, కోస్తా ఆంధ్రలో నెలకొల్పుతారు. వీటిలో ఒక్కొక్క స్కూలు నిర్వహణకు ప్రభుత్వానికి రు. 3 లక్షలు ఖర్చవుతుందని (రికరింగ్ వ్యయం) శ్రీ రాజగోపాల్ అన్నారు.

రాష్ట్రస్థాయిలో ఎన్నికల సర్దుబాట్లపై ప్రతిపక్ష నాయకుల మధ్య అంగీకారం

సీట్ల వారీగా అభ్యర్థుల నిర్ణయానికి పాత కాంగ్రెస్, జనసంఘ్, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. ప్రతినిధుల ఒప్పందం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 7: రాష్ట్రంనుంచి లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికల సందర్భంగా, సీట్లవారీ అభ్యర్థుల నిర్ణయానికి సంబంధించి పాతకాంగ్రెస్, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. జనసంఘ్‌పార్టీల ప్రతినిధుల మధ్య, ఒక ఒప్పందం కుదిరింది.

ఈ నాలుగు పార్టీల ప్రతినిధులు రెండు రోజులపాటు సమావేశమై, ఎన్నికల సర్దుబాట్లపై చర్చలు జరిపారు. జనసంఘ్ తరపున శ్రీ జె. వై. నారాయణ, శ్రీ జి. ఎస్. శాస్త్రి, శ్రీ వి. ఎస్. దేశ్‌ముఖ్, ఎస్. ఎస్. పి. తరపున శ్రీ బద్రీవిశాల్ పిట్టీ నేటి చర్చలలో పాల్గొన్నారు. స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ గౌతు లచ్చన్న, పాతకాంగ్రెస్ నాయకులు శ్రీ పి. వెంకటసుబ్బయ్య, శ్రీ పి. కోటయ్య, ఈ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ నాలుగు పార్టీల నాయకులు, తమతమ పార్టీ పార్లమెంటరీ బోర్డులతో సంప్రతించి, అనగా ఈనెల 16 వ తేదీన విజయవాడలో సమావేశమై అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రకటిస్తారు.

పంచాయతీరాజ్ సంస్థల ఆధీనంలో ఉన్న జీపులను, ఇతర వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదని, నిరోధించడానికి వాటన్నింటినీ స్వాధీనంచేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయ వలసిందిగా ఈ నాలుగు పార్టీల నాయకులు ఒక్క తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అనిన ప్రాథమిక చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణి సీన్యం ఆశ్చర్యంగానే గాదు, అత్యంత ఆందోళనకరంగా వుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని వెంటనే చర్యలు తీసుకుంటుందని ఆశించుచున్నాము.

సాధారణనామ సంవత్సర పుష్యశుద్ధ ద్వాదశి

1971 జనవరి 8. శుక్రవారం
ద్వాదశి రా 6-01 వరకు
రోహిణి తె 3-36 వరకు
వర్జ్యం రా 7-36 మొ 9-12 వరకు

బాహ్యోద్దీపనల వలన స్వప్నాలు

స్వప్నములు బయటి ఉద్దీపన వలన కలుగడం కూడా కద్దు. కాని, ఇట్టివి [illegible] సంభవిస్తాయి. బయటనుంచి ఎట్టి ఉద్దీపనయు లేకుండానే అచేతన యందు దాగివుండిన గత సంస్కారాలవలన కలుగుతూ వుండే స్వప్నాలే హెచ్చు. పెలిమనస్సునందున్నవాటిని [illegible] వారికి ఇట్టి స్వప్నాలే తరచుగా కలుగుతూ వుంటాయి.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 8 శుక్రవారం

ధవళేశ్వరం ఆనకట్ట మరమ్మతు

కృష్ణానది ఆనకట్ట దెబ్బతిని మరమ్మతులలో ఒక ప్రముఖ ఇంజనీరు ప్రాణాలు కోల్పోయిన తరువాతగాని, కృష్ణా బరాజ్ నిర్మాణం చురుగా సాగలేదు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఆనకట్ట కూడా దెబ్బతిన్నదని, పూర్తిగా కొట్టుకుపోవడానికి పూర్వమే గోదావరిబరాజ్ నిర్మాణం [illegible] ఆయకట్టుదారు సంవత్సరాలుగా గోదావరి డెల్టా రైతులు ఆందోళన చేయగా క్రిందటి సంవత్సరం బరాజ్‌కు శంకుస్థాపన జరిగింది. [illegible], శంకుస్థాపన తోనే బరాజ్ నిర్మాణం పూర్తిగాదు కదా! బరాజ్‌కు శంకుస్థాపన చేస్తూ నిర్మాణం నాలుగు సంవత్సరాలలో పూర్తిగావాలని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి పూచీపడ్డారు. [illegible] నిర్విఘ్నంగా, నిరంతరాయంగా సాగడానికి కావలసిన [illegible] రాష్ట్ర ప్రభుత్వం ఇంత [illegible] వచ్చిందికి లభింపలేదు. [illegible] నాలుగు సంవత్సరాల లోగానే బరాజ్‌ను పూర్తి చేయగలశక్తి [illegible] ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లకు వుంది.

అతిముఖ్యమైన ప్రాజెక్టులకు కూడా నిధులలేమి కారణంగా [illegible] ధనాన్ని [illegible] జరగడంలేదు. అంచనామేరకు ప్రాజెక్టులు పూర్తి [illegible] నిర్మాణ వ్యయం అంచనా [illegible] వడానికి ఇదే కారణం. ఈ విధానంవల్ల రాష్ట్రం ఎంతో నష్టపోతూవుంది. గోదావరి బరాజ్ [illegible] అభివృద్ధి [illegible] సేకరణ జరిగి [illegible] ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బు కొరత ఏర్పడకూడదు. అయినా, శంకుస్థాపన జరిగిన తరువాత బరాజ్ నిర్మాణం పని చురుగ్గా సాగలేదు. క్రిందటి నెల కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు గోదావరి ఆనకట్ట పరిస్థితిని పరిశీలించి ధవళేశ్వరంవద్ద వున్న ఆనకట్ట క్రింద జరిగిన కోత ఫలితంగా కొంత కట్టడం క్రుంగినదనీ, ఈ సంవత్సరం వరద రాక పూర్వమే ఈ విభాగం మరమ్మతులు జరగాలనీ హెచ్చరించారు. బరాజ్ నిర్మాణం వారికి కూడా తృప్తికరంగా లేదు.

ప్రస్తుత ఆనకట్ట మరమ్మతులకు ఒక లక్షరూపాయలు చాలుననీ, ఈ మరమ్మతు పని వరదలకు ముందు జరక్కపోతే ప్రమాదం ఏర్పడవచ్చుననీ డాక్టర్ రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ హెచ్చరికను గమనించినట్లు లేదు. ఈ ప్రమాదాన్ని గురించి పట్టులేదు. బరాజ్ నిర్మాణం శీఘ్రంగా జరగక, మరమ్మతులు పూర్తిగాక ప్రస్తుత మాంద్యం మరికొంతకాలం సాగితే మొత్తం ఆనకట్టకే ప్రమాదం ఏర్పడుతుంది. గోదావరి బరాజ్‌పై నిర్ణయం తీసుకోవడంలోనూ, పని ప్రారంభించడంలోనూ కాలహరణం జరిగింది.

బరాజ్ నిర్మాణం పని ఎలా జరిగినా, వెంటనే ఆనకట్ట మరమ్మతు పనిని ప్రారంభించవలసి వుంటుంది. నాలుగు అయిదు మాసాల్లోనే ఈ కార్యక్రమం పూర్తి కావలసివుంటుంది. మరమ్మతులు వెంటనే పూర్తి కాని పక్షంలో బరాజ్ నిర్మాణానికి అంతరాయం ఏర్పడమేగాక డెల్టా ప్రాంతంలో మొదటి సాగునకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మరమ్మతులను ప్రారంభించడానికి కాత [illegible]

కొత్త కాంగ్రెసు కమ్యూనిస్టు పార్టీలకు శ్రీ విశ్వనాథం కృతజ్ఞత

విశాఖపట్నం, జనవరి 7: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో తిరిగి పోటీ చేస్తున్న శ్రీ తెన్నేటి విశ్వనాథం (ప్రజా పార్టీ) పోటీ పెట్టకుండా తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని నిర్ణయించినందుకు కొత్త కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఆయన ఒక ప్రకటన చేస్తూ, తాను ఇతర పార్టీలకు కూడా తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా కోరుతూ లేఖలు వ్రాశాననీ, జవాబులు త్వరలో రాగలవని భావిస్తున్నాననీ అన్నారు. విశాఖపట్నం నుండి లోక్‌సభకు శ్రీ పి. వి. జి. రాజు పోటీచేస్తే పోటీ తీవ్రంగా ఉంటుంది.

ఐతే, శ్రీ విశ్వనాథం, శ్రీ రాజు ఇరువురూ కూడా లోక్‌సభకు ఎన్నిక కావచ్చుననీ, ఒకరు అనకాపల్లి నియోజకవర్గంనుంచి పోటీ చేయవచ్చుననీ రాజకీయ వర్గాలవారు ఇక్కడ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇరువురు అభ్యర్థులూ శ్రీ రాజు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత చర్చించ వచ్చును.

శ్రీ రాజు ప్రధానమంత్రిని తదితరులను కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారు.

స్థానిక పత్రికా ఎడిటరు శ్రీ రామకృష్ణరావు మునిసిపల్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి శ్రీ ఎస్. సూర్యారావులు ఇక్కడ పోటీచేయగలమని ప్రకటించారు.

యాకమూరు కొత్త సర్పంచ్ ఎన్నిక

గన్నవరం, జనవరి 7: కృష్ణా జిల్లా ఉయ్యూరు సమితి యాకమూరులో పంచాయతీ బోర్డు ఎన్నికలు డిసెంబరు 31 వ తేదీన జరిగాయి. సర్పంచ్‌గా శ్రీ గాదె మధుసూదనరెడ్డి, ఉప సర్పంచ్‌గా శ్రీ సి. హెచ్. వెంకటేశ్వరరావు ఎన్నికైనారు. సమితి అధ్యక్షుడు శ్రీ కాకాని రామమోహనరావు అధ్యక్షత వహించిన వారికి సన్మానం జరిగింది. (మ. వి.)

---

60 లోక్‌సభస్థానాలకు హిందూమహాసభపోటీ

అహమ్మదాబాద్, జనవరి 7: రానున్న మధ్యంతర ఎన్నికలలో హిందూ మహాసభ 60 లోక్‌సభ స్థానాలకు పోటీచేయగలదని అఖిలభారత హిందూ మహాసభ అధ్యక్షుడు శ్రీ లక్ష్మీనారాయణ్ ప్రకాష్ చెప్పారు. భారత దేశాన్ని 'హిందూ జాతి'గా పేర్కొన్న పక్షం అయితే తప్ప తమపార్టీ జనసంఘ్‌తోపాటు ఏ ఇతర పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోదని ఆయన మొన్న పత్రికా విలేఖరులతో చెప్పారు.

ప్రజాస్వామ్యానికి ప్రధాని నుండే గాక, అతివాద, మితవాద పక్షాల కూటమినుండి కూడా ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు.

ప్రస్తుత స్థితిగతులలో పరిస్థితిని సుసంఘటితం చేయడానికి దేశంలో 5 ఏళ్లపాటు రాష్ట్రపతిపాలన విధించడం మంచిదని ఆయన అన్నారు. రిటైరయిన సైనిక అధికారులు, మఠాధిపతులు, విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, ఇతర ప్రముఖులతో ఒక రౌండు టేబుల్ సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేసి, వారినుండి 21 మందితో ఒక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, రాష్ట్రపతి పాలన సమయంలో వారు ఆయనకు సలహా ఇస్తూండాలని శ్రీ లక్ష్మీనారాయణ్ సూచించారు.

విజయవాడ నుండి లోక్‌సభకు శ్రీ నాదెండ్ల భాస్కరరావు పోటీ?

సంస్థ యువజన కాంగ్రెస్ తరపున

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 7: విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంనుండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (సంస్థ) కమిటీకి, చెందిన యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ నాదెండ్ల భాస్కరరావు పోటీచేయగలరని తెలుస్తున్నది. కేక్షిక్కడ జరిగిన రాష్ట్ర యువజనకాంగ్రెస్ కార్యవర్గం, జిల్లాకాంగ్రెసు అధ్యక్ష, కార్యదర్శుల సంయుక్త సమావేశం విజయవాడ లోక్‌సభ సీటును శ్రీ నాదెండ్ల భాస్కరరావుకు కేటాయిస్తే బాగుంటుందని కేంద్ర కార్యవర్గానికి ఏకగ్రీవంగా సూచిస్తూ తీర్మానించింది. శ్రీ నాదెండ్ల భాస్కరరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

స్వరాజ్య పార్టీ అవతరణ

న్యూఢిల్లీ, జనవరి 7: మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికై స్వరాజ్య పార్టీ పేరుతో కొత్త పార్టీ ఒకటి అవతరించింది. ఈ పార్టీ అధ్యక్షుని పేరు మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ దివాన్ చమన్‌లాల్. 15 ఎకరాల మించి పైబడి ఉన్న కమతాలను జాతీయం చేయాలని నిర్బంధ విద్య, నిరుద్యోగ భృతి, ఉచిత వైద్య సౌకర్యాలు, ధరల కంట్రోలు అమలు జరపడం తమపార్టీ ఆశయమని శ్రీ చమన్‌లాల్ పేర్కొన్నారు.

భారత్‌లో సిరియా కొత్త రాయబారి

న్యూఢిల్లీ, జనవరి 7: మన దేశంలో సిరియా రాయబారిగా కొత్తగా నియమితులైన శ్రీ మొహమ్మద్ అల్—చాఫ్ 5న ఉదయం రాష్ట్రపతి భవన్‌లో శ్రీ గిరికి తన నియామక పత్రాలను అందజేశారు.

రామాయణంపై ఇండొనీషియాలో సభ!

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 7: రామాయణ కావ్యంపై ఇండొనీషియాలో అంతర్జాతీయ సమావేశం జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హర్యానా రాష్ట్రంలోని పురాతత్వ సంగ్రహాలయాల డైరెక్టర్ ఆచార్య భగవాన్ దేవ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

భారత్‌నుంచి నేపాల్‌కు పెట్రోలు, కిరోసిన్‌ల సప్లయి

ఖాట్మండూ, జనవరి 7: భారత్ నుండి పెట్రోలు, ఇంధనం, పెట్రోలు, కిరోసిన్, డీజిల్ ఆయిల్‌ల అమ్మకం పంపిణీ తిరిగి ఇక్కడ ప్రారంభమయినట్లు జాతీయ వార్తా సంస్థ తెలిపింది.

(ఈ నెల మొదటి తేదీ నుండి వీటి అమ్మకాలు ఆపివేశారు.)

రాష్ట్ర విభజన అవసరం

గత రెండేళ్ళుగా జరుగుతున్న తెలంగాణా ఉద్యమం దృష్ట్యా ప్రత్యేక తెలంగాణాను మంజూరుచేసి, ఆంధ్రప్రదేశ్‌ను వేరు చేయడం మంచిదని యువజన కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఆంధ్ర యువకుల, ఆంధ్రుల శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా వేర్పాటుచేయుటే తప్పదని సమావేశం పేర్కొన్నది. తెలంగాణా ప్రాంతాన్ని ఇంతకాలం అభివృద్ధిచేసి ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రజలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినదని, పెద్దపెద్ద పరిశ్రమలన్నింటిని హైదరాబాద్‌లో నెలకొల్పినందున ఆ ప్రాంతమే బాగా అభివృద్ధిచెందినది తప్ప, ఆంధ్రప్రాంతం ఎట్టి అభివృద్ధిని సాధించలేకపోయినదని సమావేశంలోని కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రజల హృదయాలలో చెలరేగిన ఆందోళన కారణంగా రాష్ట్రాన్ని రెండుగా విభజించడమే శ్రేయస్కరమని సమావేశం భావించింది. ఈమేరకు యువజన కాంగ్రెస్ ఆందోళనను ప్రారంభించగలదని కూడా సమావేశం తెలియజేసింది.

తెలంగాణా సమస్యను అధికార కాంగ్రెస్ తన స్వప్రయోజనాలకోసం వినియోగించు కుంటున్నదని ఆరోపించింది. రాష్ట్ర మంతటకు ఒకే ఆహారమండలం ఉండాలని, మున్సిపాలిటీలలో జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల విషయమై ప్రభుత్వం తక్షణచర్య గైకొనాలని కోరింది.

దేశ సమస్యలను గూర్చి యువకులకు వివరించి, దేశపాలనావ్యవహారాలలో యువజనులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఉత్సాహంతో ముందుకు రావడానికి వారిలో క్రమ శిక్షణను పెంపొందించడానికి వీలుగా 'యంగ్ ఇండియా సర్వెంట్స్ సొసైటీ' పేరుతో ఒకసంస్థను ప్రారంభిస్తున్నామని, 35 సంవత్సరాల లోపు వయస్సువారు ఇందులో చేరవచ్చునని శ్రీ భాస్కరరావు తెలిపారు. నేటి సమావేశంలో శ్రీయుతులు ఎ. బాపిరెడ్డి, ఎ. రామకృష్ణారెడ్డి, ఎ. రామకృష్ణయ్య, ఎం. లక్ష్మణస్వామి, కె. అర్జునరెడ్డి, బి. సుబ్బారెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.

ఓ. పి. గుప్త అరెస్టు వారంటు

త్వరలో అమలు జరపాలని సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 7: శ్రీ ఓ. పి. గుప్తా అరెస్టుకు జారీ చేసిన వారంటును వీలైనంత త్వరలో అమలు జరపాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది.

శ్రీ గుప్త పూర్వం యు. పి. లో న్యాయ నిర్వహణశాఖలో పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కొన్ని ఆరోపణలు చేస్తూ ఆయన ఇటీవల ఒక కరపత్రం ప్రచురించినందున ఆయనపై కోర్టు ధిక్కరణ నేరం ఆరోపించారు. విచారణ కొరకు సుప్రీంకోర్టు సమన్లు జారీచేసినప్పటికీ శ్రీ గుప్త కోర్టుకు హాజరు కానందున ఆయన అరెస్టుకు సుప్రీం కోర్టు వారంటు జారీ చేసింది.

అయితే, శ్రీ గుప్త ప్రస్తుతం ఎక్కడ వున్నారో తెలియనందున ఆయనను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు.

శ్రీ గుప్తను అరెస్టు చేసి కోర్టుకు తెలియ జేయాలని ఢిల్లీ, వారణాసి, బారాబంకీల జిల్లా మేజిస్ట్రేటులు ఆరు సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది.

కూల్ డ్రింక్ పరిశ్రమవల్ల విదేశ మారకం

శ్రీమతి రోడామిస్త్రీ వివరణ

హైదరాబాదు, జనవరి 7: చల్లని పానీయ పాల పరిశ్రమ జాతీయ ఆదాయాన్ని సాధించడమేగాక, దేశానికి విదేశీమారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టుతున్నదని 4 వ రాష్ట్ర వినోదయాత్రలమంత్రి శ్రీమతి రోడామిస్త్రీ చెప్పారు.

శ్రీ కృష్ణ బాటిల్స్ పంపిణీ దారుల మూడవ వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ హైదరాబాదులో కొంతకాలం క్రిందట కోకాకోలా ఫ్యాక్టరీని నెలకొల్పారని, కూల్‌డ్రింక్‌లను 1100 మంది పైగా వ్యాపారస్తులు పంపిణీ చేస్తున్నారని, 400 మందిని ఫ్యాక్టరీలో నియమించారని ఆమె చెప్పారు.

1886లో కోకాకోలా కూల్‌డ్రింక్ పరిశ్రమ అట్లాంటా, అమెరికాలో ప్రారంభమై 122 పరిశ్రమలకు విస్తరించిందని ఆమె అన్నారు.

తొలుత, శ్రీ డి. సంజీవరావు స్వాగతం చెప్పారు. వత్సలాయాజ్ఞిక్, ఉజ్వల్‌సింగ్ ప్రసంగించారు.

తెలంగాణా యువజన కాంగ్రెస్, అడ్‌హాక్ కమిటీ

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణా యువజన కాంగ్రెస్ సమావేశం ఇక్కడ బషీర్ బాగ్‌లోని ఆంధ్ర కాంగ్రెసు ఇటీవల కార్యాలయంలో మొన్న జరిగింది.

శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి అధ్యక్షు నిగాను, శ్రీ కె. మనోహరరెడ్డి ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ సి. హెచ్. నాగేశ్వరరావు, శ్రీ కె. భాస్కరరావు, శ్రీ బి. ఎ. అబ్బయ్యలు కార్యదర్శులుగాను ఒక అడ్‌హాక్ కమిటీ ఏర్పడింది. శ్రీయుతులు దామోదరరెడ్డి, కె. ప్రభాకర్, జి. రాంప్రసాద్, రామిరెడ్డి, మోహన్ ఆప్టూల్కర్, కె. జగదీష్, రాజారెడ్డి, రమాపతిరావు, పరమానందరెడ్డి, జగన్నాథరావులు సభ్యులుగా ఎన్నికైనారు.

తెన్నేరు కోడిపందాలలో 34 మంది అరెస్టు

గన్నవరం, జనవరి 7: కృష్ణాజిల్లా తెన్నేరులో జనవరి 3 వ తేదీ సాయంత్రం రూరల్ డి. ఎస్. పి. శ్రీ ఎ. పి. రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో పోలీసులు దాడిచేసి కోడిపందాలు ఆడుతున్న 34 మందిని అరెస్టు చేసి, ఏడు కోళ్ళు, రు. 13—50 నగదు స్వాధీన పర్చుకున్నారు.

వాల్లన తేదీన మేజిస్ట్రేట్ శ్రీ ఎం. గున్నేశ్వరరావు ముద్దాయిలకు రు. 10 ల వంతున జరిమానా విధించారు. తాలూకా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ వి. వి. కృష్ణారావు ఆధ్వర్యాన గన్నవరం ఎస్. ఐ. శ్రీ పి. వీరభద్రరావు, కంకిపాడు ఎస్. ఐ. శ్రీ పి. శ్రీనివాసరావు, ఉయ్యూరు ఎస్. ఐ. శ్రీ ఎస్. సత్యనారాయణ, విజయవాడ తాలూకా ఎస్. ఐ. శ్రీ ఎం. వి. సుబ్బయ్య దాడిలో పాల్గొన్నారు.

8 మంది స్త్రీలకు శిక్షలు

అవినీతి నేరారోపణపై 8 మంది స్త్రీలను అరెస్టు చేయగా గన్నవరం జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఎ. వి. నరసింహారావు రు. 30 ల వంతున నలుగురు స్త్రీలకు జరిమానా విధించారు. విజయవాడ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఎం. గున్నేశ్వరరావు రు. 10 ల వంతున నలుగురు స్త్రీలకు జరిమానా విధించారు. (మ. వి.)

కొత్త కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాట్లపై సి. పి. ఐ. కార్యదర్శి వివరణ

చండీఘర్, జనవరి 7: లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికి కొత్తకాంగ్రెసుతో అఖిలభారతస్థాయిలో ఏవిధమైన ఎన్నికలసర్దుబాట్లు చేసుకోవాలని మితవాద కమ్యూనిస్టు పార్టీ అభిలషించడం లేదని సి. పి. ఐ. కార్యదర్శి శ్రీ ఎ. ఎస్. మల్హోత్రా 2 న ఇక్కడ ప్రకటించారు.

పంజాబులో ఒక నియోజక వర్గంలో మినహా, తక్కిన అన్ని నియోజకవర్గాలలో కొత్త కాంగ్రెసు అభ్యర్థులను సి. పి. ఐ. సమర్థించగలదని తాను ప్రకటన చేసినట్లు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

పంజాబులో మొత్తం 13 లోక్‌సభ స్థానాలలో అయిదు లేదా ఆరు స్థానాలకు పోటీ చేయాలని సి. పి. ఐ. సంకల్పించినట్లు ఆయన తెలియజేశారు. ఇతర పార్టీలతో సర్దుబాట్లు చేసుకొనే విషయం ఇంకా నిర్ణయం కాలేదని ఆయన చెప్పారు.

మధురసంగీతగాన విశారద శ్రీ డి. పశుపతి పాటకచేరి

మైసూరు వాసుదేవాచార్యులు సన్నిధిలో, కళాక్షేత్రంలో సంగీతం అభ్యసించి వైదుష్యం అలవర్చుకొన్న శాస్త్రీయ గాయకులలో శ్రీ డి. పశుపతి ఒకరు. వారి పాటలో ఎన్నికలో ఒక వైవిధ్యం, ఉచ్చారణలో స్పష్టత, రాగవిస్తారంలో స్వచ్ఛందత, కీర్తన పాడే విధానంలో విద్వత్పూర్ణమైన ఒక బాణి వుంది, శ్రోతలను శుద్ధ కర్ణాట ప్రపంచానికి తీసుకుపోతాయి.

ఇండియన్ సైనార్స్ వారికి శ్రీ పశుపతి చేసిన పాటకచేరిలో పై సుగుణాలన్నీ ప్రస్ఫుటమయినాయి. కచేరీకి వచ్చిన కొద్దిమందిని ఎన్నో ఆనందపరచినవి. ఇటువంటిగాయకునికి సాయంత్రం సమయంలో కచేరీ యిస్తే, యింకెన్నో రెట్లు శ్రోతలకందే భాగ్యం కలిగేది కదా అనిపించింది.

విస్తారంగానే ఆరభిలోనే, శ్రీ సరస్వతి గంభీరమైన గాత్రం. అంటే నిండైన, పొందుగ్గా వున్న, శ్రుతి శుద్ధంగా, అన్ని స్థాయిలలోను పలికేటి కంఠాలు శాస్త్రీయ సంగీత జగతిలో అరుదే. "పరిపూర్ణ" వర్ణంలో మొదటైనది కచేరి. అనాడు కంఠం చెప్పినట్లు తిరుగుతుంది, ఉద్దేశించినట్లు పలుకుతుందని పాడేవారికి, వినేవారికీ దానితోనే తెలిసింది.

తరువాత శుభప్రదమూ, శ్రేయస్కరమూ అయిన నాటరాగంలో "ఆనంద నిలయ" కీర్తన కొంతసేపు పాడి, కర్ణాటక సంగీతంలో శ్రుతి, పరిచయమే వున్నవారికి ప్రీతిపాత్రమైన "ఎందరో మహానుభావులు" కీర్తనను అందుకొన్నారు. శ్రీరంగంలోని మహాత్ము, అన్ని వేల కీర్తనలలోనూ పంచరత్నాలలో దీని నాకటి చేసిన శ్రీ త్యాగేశుని విద్వత్తు తన గానమాధుర్యంతో నిర్వివాదంగా నిరూపించారు.

పూర్వికల్యాణిలోని "పరదేవతా" అను అందమైన ఆ కీర్తన పాడడానికి కొత్త అందాలు సంతరించేటట్లు పాడి ఖరహరప్రియ ఆలాపనలో మనోహరమైన తన మనోజ్ఞంతో విస్మితులను చేశారు. ఈ రెండు కీర్తనలు పాడటంలోనూ, అంతర్లీనంగా ద్యోతకమైన ఒక ఉత్కృష్ట భావ సంపద, ఉన్నత సంగీత రూపం, చెప్పుకో తగినవి. పూర్వికల్యాణిలో రాధాసుందరేశన్ వాయులీనం కొంత లోటుపడినా, ఖరహరప్రియలో తరువాతి లలిత గీతాలలో సమగ్రమైన చేయూత నిచ్చింది. దిండిగల్ రాము మూర్తి మృదంగం యెక్కగా పాటను అతిక్రమించకుండా లలితంగా సాగింది.

—వి. ఎ. కె. రంగారావు

ప్రాథమిక, ఉన్నతపాఠశాలల్లో సంగీత తరగతులు ప్రారంభించాలి

కాకినాడ సంగీత విద్వత్‌సభ రజతోత్సవాలలో సూచన

కాకినాడ, జనవరి 7: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో, సంగీతాన్ని వారానికి కనీసం మూడునుంచి నాలుగు గంటలు బోధించాలని, అవసరమైతే, ఇందుకుగాను ప్రాముఖ్యత లేని బోధనా విషయాలను ఒకటి రెండింటిని తగ్గించవచ్చునని 'ఆంధ్రప్రభ' సంపాదకులు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు నిన్న సాయంత్రం ఇక్కడ జరిగిన ఒక సభలో నొక్కి చెప్పారు.

ఆయన కాకినాడ సంగీత విద్వత్ సభ రజతోత్సవాలు ప్రారంభిస్తూ తెలుగు గాయకులలో ముఖ్యులు కొందరు కోడి పాడిబాటులనీ, శ్రీయుతులు ఈమని శంకరశాస్త్రి, పోలేటి వెంకటేశ్వర్లు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి వంటి వారెందరో ఈనాడు ఉన్నత స్థానంలో వున్నారని అన్నారు. కొన్నాళ్ళ క్రితం తమిళ సంగీత విద్వాంసులు త్యాగరాజ కీర్తనలను బహిష్కరించాలని ఉద్యమం ప్రారంభించడం, తర్వాత కొంతకాలానికి త్యాగరాజ కీర్తనలు పాడకపోతే సంగీత సంప్రదాయం నిలువజాలదనే వాస్తవాన్ని గ్రహించడం మొదలైన విషయాలను శ్రీ నాగేశ్వరరావు ప్రస్తావించారు.

శ్రీమతి ఎం. ఎస్. సుబ్బులక్ష్మి, శ్రీమతి డి. కె. పట్టమ్మాళ్, ఇటీవల సంగీత సభలలో త్యాగరాజ కీర్తనలలోభావాన్ని అర్థం చేసుకోడానికి తెలుగునేర్చుకోవాలని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రస్తుతం విద్యార్థుల్లో ఏర్పడినఅశాంతికి కారణం సదభిరుచి లేకపోవడమేనని ఆయన అన్నారు.

'సంస్కృతి, సంగీతం అనురాగాన్ని, పెంపొందించి జ్ఞానాన్ని అభివృద్ధిచేయ గలవని అన్నారు.

భాషాధ్యయనానికి ప్రాముఖ్యతను తగ్గించాలనుకుంటున్న ప్రభుత్వం సంగీత, ఆర్ట్ తరగతులు ప్రారంభించడానికి ఎంత వరకు అంగీకరిస్తుందోననే సందేహాన్ని ఆయన ప్రకటించారు.

సరైన ఉచ్చారణ లేనిదే సంగీతంలో సొగసు వుండదని ఆయన అన్నారు.

సంగీతంలో అభిరుచి పెంపొందించ చేయడానికి సంగీతసభలు సాయంత్రం తరగతులు ప్రారంభించాలని ఆయన సూచించారు.

విద్వత్‌సభ కార్యదర్శి శ్రీ మునుగంటి శ్రీరామమూర్తి స్వాగతం చెప్తూ సభ1946 లో స్థాపించినప్పటి నుంచి జరిగిన అభివృద్ధిని వివరించారు. కళావాణి అభివృద్ధిని వివరించి, ఆ సంస్థ సహకారంతో రజతోత్సవాలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

జిల్లా పోలీసు అధికారి శ్రీ ఆర్. డి. భూపాల్ అధ్యక్షత వహించారు. శ్రీ ఈమని శంకరశాస్త్రివంటి కళాకారులను కలిగివున్నందుకు కాకినాడ గర్వపడాలని ఆయన అన్నారు.

వైణిక శిఖామణి

శ్రీ శంకరశాస్త్రికి సభ తరఫున వైణిక శిఖామణి అనే బిరుదును ఇచ్చారు. రు 500 ల పర్సును బహూకరించారు. వివిధ సంస్థల వారు శ్రీ శంకర శాస్త్రికి పూలమాలలు వేశారు.

శ్రీ శాస్త్రి పూర్వం చదువుకున్న పి. ఆర్. కళాశాల తరపున ప్రిన్సిపాల్ శ్రీ బి. వి. వలపతిరావు సన్మానపత్రం చదివారు.

శ్రీ శంకరశాస్త్రి తన స్వస్థలంలోతనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు.

కమర్షియల్ టాక్సు ఆఫీసరు శ్రీ ఎ. మనవాళ్లస్వామి ప్రత్యేకసంచికను విడుదల చేశారు.

కళావాణి కార్యదర్శి అభినందనలు తెలిపారు. తర్వాత శ్రీ శంకరశాస్త్రి వీణకచేరీ జరిగింది.

జైపూర్, జనవరి 7: లోక్‌సభ ఎన్నికలకు గాను ప్రతిపక్ష పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లకై జరిగే చర్చలనుండి రాజస్థాన్ బి. కె. డి. ఉపసంహరించుకున్నది.

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి

భద్రాచలం, జనవరి 7: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు 50 వేల మంది భక్తులు పవిత్ర గోదావరి జలాలలో స్నానమాచరించి శ్రీ రామచంద్రులవారి వైకుంఠ ద్వారదర్శనం చేసుకున్నారు. ఇందుకు [illegible] పై వున్న మంటపాన్ని విర్మించారు. [illegible] మంత్రులు డాక్టర్ ఎం. ఎవ్. లక్ష్మీనరసయ్య, శ్రీ సాగి సూర్యనారాయణరాజు, దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ శ్రీ కె. [illegible] రావు, జిల్లా కలెక్టరు, శ్రీ [illegible] జిల్లా పోలీసు అధికారి, శ్రీ [illegible] ప్రభృతులు కూడా ఉత్సవానికి [illegible] మోటారు బస్సులపై [illegible] ఉత్సవం [illegible] యాత్రికులు [illegible]

8 ఏళ్ళనుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్థుని అరెస్టు

గన్నవరం, జనవరి 7: కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా వీరపల్లి [illegible] ప్రాంతంలోగల కొండ్రుపాడు గ్రామంలో తోకల కోటయ్య అనే వ్యక్తి తన భార్యను హత్యచేశాడనే నేరారోపణపై 1962 వ సంవత్సరమునుండి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. అతని 1971, జనవరి 2 వ తేదీన ఉయ్యూరు సమితి చెందిన వేమండలో, ఉయ్యూరు పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ శ్రీ ఎస్. సత్యనారాయణ అరెస్టు చేశారు. (మ. వి.)

కలువపాములలో హరిజన దినోత్సవం

గన్నవరం, జనవరి 7: ఉయ్యూరు సమితి కలువపాములలో హరిజన దినోత్సవం జరిగింది. బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ జి. శేషాచలపతిరావు సభకు అధ్యక్షత వహించారు. సమితి సహాయ [illegible] శాఖాధికారి శ్రీ ఎ. మాధవరావు ప్రభృతులు మాటాడారు. (మ. వి.)

ఆషామాషీ

మాకు వచ్చిన గ్రీటింగ్ కార్డుల్లో— ఒకదానిమీద ఒక సరస్సులో రెండు పడవలు కొంచెం దూరదూరంగా పోతున్నాయి. ఒక పడవలో స్త్రీ నడుపుతోంది. ఒకటి పురుషుడు నడుపుతున్నాడు ... స్త్రీ నడుపుతున్న పడవ ముందు పోతోంది.

స్త్రీ ముందుకు సాగుతున్నదనే భావన కలుగుతుంది. ఆలోచిస్తే చూస్తుంటే... అది అవసరమైన మాటనే ... ఆధునిక కోరే విషయమే ... అటువంటి సంసారాలు చాలా బాగుంటున్నాయనేదీ ... దేశ ప్రగతి కూడా అందులోనే వుందనే సత్యం గోచరిస్తుంది. అది ముదావహం!

పోతే, ఒక సరస్సులో పడవలు నడపడం మాచన మాత్రంగా వుంది. సంసారాలు నడిపేవారి సంగతి.... అంటే, సంసారం అనేది ఒకటే పడవగదా — చెరొకటి ప్రయాణమేమిటి? అనే ప్రశ్న రావచ్చు.

అదంతా పాతకాలపు భావన.... ఈ నవయుగంలో ఎవరి వ్యక్తిత్వం వారు నిలుపుకోవాలి గనుక— వేరు వేరు పడవ లుండడంలో కొంత న్యాయం వుంది. ఎంత ఎడంగా నడిపినా, వేరుగా నడిపినా అవసరం వచ్చినప్పుడు దగ్గిరికి వచ్చే పడవలేగా అవి ...

చలో మోహనరంగడు... పూలనావలు

కాని, ఈ విశాల ప్రపంచంలో ఇటువంటి పడవలు ఎన్ని వున్నాయో...ఎలా పయనిస్తున్నాయో.. వివరించడం ఎవరికి సాధ్యం? కొన్ని రకాలు సంతోష తరంగాల మీద తేలిపోతూ వుంటాయి .. కొన్ని బీభత్స పాగర కెరటాలమీద టిక్కు టిక్కుమంటూ పయనిస్తూ వుంటాయి ...

చలో! మోహనరంగడు — మల్లెపూల తెప్పమీద హాయిగా తేలిపోతూ వుంటాడు... వాయిక "నీకూ నాకూ జోడు కలిసెను గదరా?" అని ఆతన్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది ... "మరుమల్లె తోట దగ్గిర మంతనాలాడుదాం" అంటుంది. ఆ జంట— మల్లెపూల నావమీద మధుర స్వప్నాలు కంటారు ... ఆ పడవ వారిని చూచి పకపక లాడుతుంది — చకచక పరుగులుతీస్తుంది.

దీనికివిరుద్ధంగాఎన్నిజంటలువుంటాయి! ... వాళ్లకి మల్లెపూల నావ లేదు. అలిస్తాయి ... విరిగిపోయిన నావలే... వంకెన వేసిన పాతబట్టం తెరచాపలే ... మోహనరంగడికి బదులు ... ముళ్లతో నిండిన తుమ్మ దుంగలే...చల్ చల్ వంటోష్ మెక్కుడిది! ... చలో చలో అరుపులే ...

త్వరగా బజారు చలో భజరంగా

విజానికి సామాన్య సంసారాలలో భర్తలకు "చలో" కేకలు ఎన్ని వినిపిస్తాయి ప్రతిరోజా? ... "చింతపండు లేదు ... త్వరగా బజారు చలో!" — "కూరలేమీ లేవు మార్కెట్‌కు చలో" — "పిల్లాడికి మస్తీగా వుంది వాణ్ణి ఎత్తుకొని డాక్టరింటికి చలో భజరంగా!" అని ఆర్డింగి హుకుములు జారీ చేస్తుంటే ... ఆయన తనలో తాను "అప్పెన్నడైనా తాను వాష్కేరేమో!... పూరిపెంట చలో ... దొంగతోటా ఇంటింటికీ చలో" అని హెచ్చరించు కొంటూ వుంటాడు పాపం!

అంటే చాలా సంసారాలు వాటు [illegible] తగా నడుస్తూ వుంటాయి [illegible]

వాటిలో నేత కొబ్బరికాయలతో — కొండ తాళ్లో ... గొట్టువచ్చే మెరుపులతో పడవల్లాగా తేలుతుంటాయి. కనుక పడవ నడిపేవాడిలో పనవున్నా, పడవ నడకలో పసందు వుండదు....పైగా ఇలాటి పడవ ఎప్పుడూ ఎదురుగాలిలో వేళడాపడిపోతుంది...నడిమి ఎగిరెళ్లే పోనప్పుడు, గాని — వాటి మాత్రం వుండదు.

అడుగడుగునా ఈ పడవలు నడిపేసే వరంగులు ... లోతుకు పోయిన కళ్లతో, బిగపట్టిన పళ్లతో, ఎన్నికలురాని ఏళ్లతో — కాలం గడపవలసివస్తుంది. ఎప్పుడూ వారిగుండెల్లో ఈ క్రింది పాటవినిపిస్తుంది:

> "గట్టెక్కుతాదా నా నావ
> వట్టేటిలో మునిగిపోయేనా ...
> చుట్టూ చీకటి ముసుగు,
> ఎటు చూచినా, ఆయి ...
> అల్లిపై, గడపై
> ఒడ్డు తాకే దాకా
> హోసిక్షనా లేని
> ఈ బరువు పడవ" గట్టెక్కు...

చలో మోహనరంగడు.. చెంగసుబ్బారాయుడు

చలో మోహనరంగడికి, ఈ చెంగసుబ్బారాయుడికీ ఎక్కడ పోలికి? ఎక్కడ, సామ్యం! ... ఆ పడవెక్కడ! ఈ గొడవెక్కడ!... పేరు కన్నీ పడవలే ... అన్నీ పడవలే.. ఉద్యోగం మంచిది వున్న పడవలు—కొంచెం షడ్జానికి సుస్తూ వుంటాయి. పడవ ఆగేకాడు కొద్దిగా పాటలు పాడుతూ వుంటారు. పది వాళ్ళు కంట పడుతుంటే వచ్చే పాట ఇది ...

కొన్ని మరీ చిల్లి పడవలు ... వాటిని నీటిలో పడదాడికే భయం ... ఒడ్డున వుండదానికి భయం... ఒడ్డున వుంటే వ్యాపారం సాగదు ... అందుకని ఎలాగో అలా నీటిలోకి నెట్టుతూ వుండాలి ... నెట్టిన నట్టుమధ్య నీళ్ళు లోపలికి వచ్చి ఎక్కడ మునిగిపోతుందేమోనని భయం ...

సామాన్యంగా అటువంటి సంసారాల్లో ఇల్లాళ్ళు — అలా లోపలికి వచ్చిన నీళ్లను దోసిళ్లతో బయటికి ఎత్తి పోస్తూ — సాధ్యమైనంత వరకు పడవను మునిగిపోకుండా అట్టి పెట్టడం కోసం నానాఅవస్థ పడుతూ వుంటారు. చిల్లులకు వున్న కొద్దిపాటి తక్కిన కొబ్బరిపీచు వేసి అడ్డం పెడుతూ వుంటారు...ఇవో రకం ఇబ్బంది పడవలు...

పైగా పాముల్నను వాళ్ల జీవితాలు... రాదారి పడవల్లాగా నడుస్తూ వుంటాయి. పడవ కొంచెం అందంగా వుంటుంది. అవసరమైనప్పుడల్లా అలంకారాలు చేస్తూ వుంటారు. పడవ నిండా బంధుమిత్రులు, స్నేహితులు, ఆశ్రితులు పగ్గైరా జనం నిండి వుంటారు. కిలకిలలు వినిపిస్తూ వుంటాయి... [illegible]

కష్టం కాదు. ఇది ఒకరకం సంసారు పడవలు...

ఏమైనా ప్రతి, వాళ్ళా ఒక పడవ నడపక తప్పదు.. నడిపిన తర్వాత గాని దాని భాషా తెలియదు.

> "బరుకే ఒక పడవ
> నడిపి చూడు ఒక పడవ
> తెలుస్తుంది ఆ గొడవ"

—అన్నట్లుగా పడవ బయలు దేరిన తర్వాత గాని, వాటి విపర్యా, వేగం తెలియవు. అలాగే వాటి మందగమనం తెలియద !...

పోతే 'రెండు పడవల' విషయం ప్రస్తావించాం ముందుగా..చాలా సంసారాలు అలాగే సాగుతున్నాయి..అది శుభోదయం.. పవోదయం...ఎవరికి వారు స్వతంత్రులుగా, సర్వ సమర్థులుగా నిలవడం కన్న కోరేదేం వుంటుంది. కాలప్రవాహాన్ని ఈదాలిగదా, ఏదో విధంగా..

జంటపడవలు-భర్త్యాల పేరిట మత్యాల వేట

ముఖ్యంగా ఈ గడ్డు కాలంలో, ఒకరి జీతం ఇంటి అద్దెకూ, పాల మనిషికే చాలని ఈ అధిక ధరల దౌర్భాగ్య జీవితంలో దంపతులలో ఒకరే తెడ్డు వేస్తూ, దిక్కులు చూస్తూ, బురద నీటిలో పడవ నడపక తన్నుకోవటం—ఒకరు చూస్తూ వంటింటి జపం చేస్తూ కూర్చోవడం కంటె...

ఒక పడవకు రెండు వేస్తే పడవ బరువూ తగ్గుతుంది— వడిగా పరుగెత్తే అవకాశం దొరుకుతుంది. రెండు పడవలు రెండు వైపులకు పోయి వల విసిరి—నెల తర్వాత పేరిట మత్యాలను చెరి కాసినీ బుట్టలో వేసుకు రావచ్చు. వాటి మిలమిలలే సంసారంలో కళకళలు...

పోతే ఏ పడవ ముందు వెళ్లాలి, ఏది వెనుక అనే సమస్య ఒకటి వుంది. దాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు...రెండు పడవలకూ గమ్యం ఒకటే— రమ్యం ఒకటే. స్త్రీలు నడిపే పడవలే కొంచెం ముందుగా పోతే మంచిదేమో... వారిలోనూ మంచిమంచి సరంగులున్నారనే సత్యం మరింతగా బయట పడుతుంది.

"పడవ మే మొక్కల్లమే లాగుతున్నాం, చేతులు పడిపోతున్నాయి.. చేపలు బుట్ట నిండటం లేదు" అని కొందరు పురుషులు చేసే ఫిర్యాదులు తగ్గిపోతాయి కూడా...

> "పడవ శిరోమణులారా!
> పడమండి నావలు
> పువ్వుల నావలు...
> మీనావల పడవ నవ్వతి
> జాతికి ముప్పుల ప్రోతలు
> పడవ శిరోమణులారా!
> పడపండి నావలు"

— రామాయుడు.

చిత్రజగత్తు

'ఈసారి అన్ని పార్టీలూ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరిపేలా వుందికదూ.'

'అధికారు విశేషం. ఇదివరకులాగ ప్రచారంలో వాగ్దానాలు వుండవు. పరస్పర ఆరోపణలే ఎక్కువ వుంటాయి!'

సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని సమ్మతి

నెల్లూరుజిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి వెల్లడి

నెల్లూరు, జనవరి 7: 'సోమశిల ప్రాజెక్టు' గురించి నెల్లూరుజిల్లా ప్రజలు కంటున్న కలలు ఫలించాయని, ప్రణాళికాసంఘం ఆమోదించిన వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పథకాన్ని మంజూరు చేయగలమని ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి సోమశిల కిసాన్ ప్రతినిధి వర్గానికి హామీనిచ్చారని, నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి విలేకర్లకు ... చెప్పారు.

శ్రీ గోపాలకృష్ణారెడ్డి నాయకత్వాన 700 మంది సోమశిల కిసాన్ ప్రతినిధులు 17 రోజులపాటు దేశమంతా పర్యటించి, హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిని, న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని, కేంద్ర ఇరిగేషన్, విద్యుత్ శాఖమంత్రి డాక్టర్ కె. ఎల్. రావును, ప్రణాళికా సంఘం సభ్యుడు శ్రీ వెంకటప్పయ్యను, ఇంకా పలువురిని కలుసు కున్నారు.

ఈ సోమశిల కిసాన్ ప్రతినిధులు చండీఘర్, భాక్రానంగల్ ప్రాజెక్టు, బొంబాయి వంటి యింకా యితర ప్రాంతాలను ఈ 17 రోజుల పర్యటనలో సందర్శించారు.

రాష్ట్ర చతుర్థ పంచవర్ష ప్రణాళికలో సోమశిల ప్రాజెక్టు పథకం చేర్చబడిందని, తొలుత తెల్పిన విధంగా ఎకరానికి రు. 300ల చొప్పున అభివృద్ధి పన్నును ముందుగా చెల్లించడానికి స్థానిక రైతులు ముందుకు వచ్చినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం చేపట్ట గలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రతినిధి వర్గ సభ్యులకు చెప్పారని శ్రీ గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ పథకానికి సంబంధించిన ... పూర్తి అయినదని, నిర్మాణం పని త్వరలో చేపట్ట బడుతుందని ఆయన చెప్పారు.

సోమశిల ప్రాజెక్టు పథకాన్ని చేపట్టడానికి అవసరమైన పరిశీలనలన్నీ పూర్తి అయినాయని కేంద్రమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు తెలిపారని, సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి ఏట్టి అభ్యంతరం లేదని త్వరలో నిర్మాణం జరుగుతుందని ప్రణాళికాసంఘం సభ్యుడు శ్రీ వెంకటప్పయ్యా హామీ యిచ్చారని శ్రీ గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. 'కొత్త సంవత్సరం కానుకగా వెంకటగిరి తాలూకాకు గ్రామీణ విద్యుత్ విస్తరణ పథకాన్ని మంజూరు చేశామని ఆయన చెప్పారు.

తనతోపాటు 17 రోజులు పర్యటన జరిపిన 700 మంది ప్రతినిధివర్గ సభ్యులకు శ్రీ గోపాలకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. (ఎ. ఐ.)

ఢిల్లీలో సోమవారంనాడు కామన్వెల్తు దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి రాష్ట్రపతి వి. వి. గిరి ప్రారంభోత్సవం జరిపినప్పటి చిత్రం.

దేశంలో ప్రజాస్వామ్య రక్షణకే మీ ఓటు

బొంబాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ నిజలింగప్ప విజ్ఞప్తి

బొంబాయి, జనవరి 7: పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప బొంబాయిలో నిన్న ఎన్నికల ప్రచారాన్ని మొదటి సారిగా తన పార్టీ తరఫున ప్రారంభిస్తూ, ప్రజాస్వామ్య రక్షణకు ప్రజలు ఓటుచేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

గత సంవత్సరం జరిగిన సంఘటనలను వివరిస్తూ కాంగ్రెస్‌లో చీలిక అనివార్యమయినదని, లేనిపక్షంలో పార్టీ సర్వనాశనమయివుండేదని శ్రీ నిజలింగప్ప స్పష్టంచేశారు. ప్రధాని పట్ల తమకు వ్యక్తిగత ద్వేషంలేదని, కేంద్రంలో అధికార కాంగ్రెస్ పరిపాలనా విధానం పట్ల తాము వ్యతిరేకులమని అన్నారు.

బహిరంగ సభలో శ్రీ నిజలింగప్పతోపాటు శ్రీ పాటిల్, శ్రీ మురార్జీ దేశాయ్ ప్రసంగించారు.

బ్యాంకుల జాతీయంకరణ, భరణాల రద్దు వంటివి కొత్త సమస్యలు ఏమీ కావని, వీటిపై ఏనాడో కాంగ్రెసు ప్రధానమైన నిర్ణయాలను తీసుకొన్నదని పేర్కొన్నారు.

శ్రీ మురార్జీ దేశాయి ప్రసంగిస్తూ మధ్యంతర ఎన్నికలవల్ల దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని తొలగించడానికి మంచి అవకాశం ఏర్పడిందని అన్నారు. బెంగాల్ వంటి రాష్ట్రాలలో చెలరేగుతున్న హింసా దౌర్జన్య కాండతో పాటు నానాటికీ పెచ్చరిల్లి పోతున్న అధిక ధరల విషయంలో తగిన చర్యలు అవసరమని శ్రీ మురార్జీ హెచ్చరించారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారానికి తగిన మార్గం లేనందున, అధికార కాంగ్రెస్‌ను తొలగించ వలసిన అవసరం ఏర్పడిందని అన్నారు.

నూజివీడు కాలేజీ అధ్యాపకుని నిరాహారదీక్ష

నూజివీడు, జనవరి 7: నూజివీడు ధర్మా అప్పారావు కళాశాల అధ్యాపకులకు గత 8నెలలుగా జీతాలు ఇవ్వనందుకు నిరసనగా తెలుగు అధ్యాపకుడు శ్రీ టి. నరసింహామూర్తి ఈ నెల4వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఆయన బరువు క్రమంగా తగ్గుతున్నది. ఇంగ్లీషు, ఆర్థిక శాస్త్రం అధ్యాపకులు శ్రీ ఎ. నరసింహారావు శ్రీ కె. భాస్కరరావులు జనవరి 6 నుంచి రిలే నిరాహార ప్రారంభించారు. జీతాలు అందే వరకు ఈ విధంగా అధ్యాపకులు అంతా దీక్షలు దీక్షలలో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో 12 స్థానాలకు జనసంఘ్ పోటీ

పార్లమెంటరీబోర్డు నిర్ణయం

గుంటూరు, జనవరి 7: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌నుంచి 12 స్థానాలకు జనసంఘ్ తన అభ్యర్థులను పోటీ పెట్టనున్నది.

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో తన పార్టీకి బలంగావున్న స్థానాలను గూర్చి నిన్న ఇక్కడ జరిగిన రాష్ట్ర జనసంఘ్ పార్లమెంటరీ బోర్డు చర్చించింది.

రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు.

ఎన్నికల సర్దుబాట్లు

పాత కాంగ్రెస్, స్వతంత్రపార్టీ నాయకులతో ఎన్నికల సర్దుబాట్లు గూర్చి చర్చించడానికి శ్రీ ... ప్రకాశరెడ్డి, శ్రీ వై. నారాయణ, శ్రీ గోపాలరావు, ఠాకూరులతో కూడిన ఒక ఉపసంఘం హైదరాబాదుకు వెళ్లింది. అభ్యర్థుల వివర జాబితాను జనవరి 7,8 తేదీలలో జరిగే రాష్ట్ర జనసంఘ కార్యవర్గ ... సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో తయారు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలలో ... కూటమికి లభించ గలవని పార్టీ ప్రతినిధి ఒకరు విశ్వాసంతో ప్రకటించారు.

శ్రీమతి ఇందిరాగాంధి జాతీయ వ్యతిరేకతను ప్రాంతీయతత్వం, కమ్యూనిజంలను కూడా ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ ఇందిరాగాంధికి వ్యతిరేకంగాదనీ అవి కమ్యూనిస్టులు, ముస్లింలీగు, డి.ఎం.కె.తో చేతులు కలిపిదాన్ని వ్యతిరేకిస్తున్నదనీ ఆపార్టీ ప్రతినిధి అన్నారు.

ప్రేమ్‌భాసిన్, బహుగుణల చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 7: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీల మధ్య సర్దుబాట్ల విషయమై కొత్త కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ బహుగుణ, పి. ఎస్. పి. కార్యదర్శి శ్రీ ప్రేమ్‌భాసిన్ నేడు ప్రాథమిక సంప్రతింపులు జరిపారు. పి. ఎస్.పి. సంయుక్త కార్యదర్శి శ్రీ సురేంద్రమోహన్ దాస్ కూడా ఈ సంప్రతింపులకు హాజరైనారు.

ఉభయపార్టీల కార్యదర్శులు రేపు కూడా సంప్రతింపులు జరుపుతారు.

తమ చర్చలలో నేడు కొంత అభివృద్ధి జరిగిందని శ్రీ ప్రేమ్‌భసిన్ పత్రికా ప్రతినిధులతో అన్నారు. అయితే, తమ రెండుపార్టీల మధ్య సర్దుబాట్లు జరుగుతాయని ఇప్పుడే చెప్పటం సాధ్యంకాదని ఆయన అన్నారు.

గ్రహబలం

9-1-70 శనివారం

పుష్య ... ఉదయాదికి ... 5-40, ... 4-4, ...

మీనం: గుప్త శత్రువులు ఉంటారు. గుప్త మార్గం ద్వారా ధనాదాయం వుంటుంది. వృత్తి వ్యాపారంలో పోటీ ఎక్కువ. అవాలయివా మృష్టాన్న భోజనం, కుటుంబ సౌఖ్యం సంభవం.

వృషభం: స్త్రీమూలక సమస్య లుంటాయి. అయినా కుటుంబ సౌఖ్యం — విలాస జీవనం వృత్తి ఉద్యోగాలలో ఆదాయం, శుభ — పుణ్య కార్యాలకు నూతనవస్తువులకు వ్యయం సంభవం.

మిథునం: అనుకూలమయిన రోజు. శత్రు పరాజయం — వ్యవహారానుకూలత, వృత్తి ఉద్యోగాభివృద్ధి. ఆడంబరలకు విలాసాలకు వ్యయం, బంధుమిత్రుల సంభవం.

కర్కటకం: వృత్తి ఉద్యోగాలలో పోటీ వ్యయ ప్రయాస లుంటాయి. శత్రు రోగ ఋణాలను గూర్చి ఆలోచించవచ్చు. కాని ఆదాయం — ... గౌరవం, ప్రయత్న సాఫల్యం — విలాసజీవనం సంభవం.

సింహం: గృహసంబంధ మయిన ఖర్చులెక్కువ. కాని వృత్తిలో గౌరవం — ఆదాయం వుంటాయి. విద్యా వైజ్ఞానిక వ్యాసంగం బంధుమిత్ర సహాగమం సంభవం.

కన్య: అనుకూలమయిన రోజు. ప్రయత్న సాఫల్యం — శత్రు పరాజయం, వ్యవహార విజయం, విద్యావ్యాసంగం, వృత్తి ఉద్యోగాభివృద్ధి, సంఘ గౌరవం — కీర్తి వృద్ధి.

తుల: కుటుంబ సమస్య లున్నా వృత్తి ఉద్యోగాల రీత్యా ఆదాయానికి లోటుండదు. మీ మాటలలో జాగ్రత్త అవసరం. విరోధాలు కొని తెచ్చుకోవద్దు. చిత్త వారికి జాగ్రత్త సూచన.

వృశ్చికం: శత్రు రోగ ఋణ బాధలు అధికంగా వుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రయాస వున్నా అదృష్టం వుంటుంది. ఆకస్మిక ధనాదాయ సూచనలున్నాయి. బంధు మిత్రులతో విందు విలాసాలు దైవదర్శనం శుభవార్త.

ధనుస్సు: శుభ — పుణ్య కార్యాలకు — కుటుంబ విషయాలకు అధికవ్యయం చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. గుప్త మార్గాలద్వారా వృత్తిలో ఆదాయం వుంటుంది.

మకరం: గృహ సమస్యలు కొన్ని వున్నా, వృత్తి ఉద్యోగాలు యోగాదాయకంగా వుంటాయి. ఆడంబర వ్యయం చేసినా సంఘంలో గౌరవం దక్కుతుంది. శుభ పుణ్య కార్యాలోచనలు ఫలిస్తాయి.

కుంభం: అనుకూల మయిన రోజు. ప్రయత్న సాఫల్యం, శుభ పుణ్య కార్యాలోచనలు — దైవదర్శనం, వృత్తిలో ఆదాయం, సంఘ గౌరవం సంభవం.

మీనం: రాజయోగకరమయిన రోజు. వృత్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదా లనుభవిస్తారు. శుభ వార్తలు వింటారు. ధర్మ కార్యాలపై ఆసక్తి కలుగుతుంది.

అటవీశాఖ ఉద్యోగులకు త్వరలో జీతాలు పెంపుదల

ఉత్తర్వులు జారీచేయ గలమని మంత్రి వెల్లడి

భద్రాచలం, జనవరి 7: అటవీ శాఖలో పనిచేసే అడవి కాపలాదారులకు, తక్కువ జీతాలుగల ఉద్యోగులకు త్వరలో జీతాలు పెరగగలవని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీచేయబడతాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ సాగి సూర్యనారాయణరాజు జనవరి 7వ యిక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. నెలకు దాదాపు రు. 30ల వంతున జీతం పెరుగగలదని మంత్రి శ్రీ సూర్యనారాయణ రాజు అన్నారు. అటవీశాఖ మంత్రి ఖమ్మం జిల్లాలోని తాళ్లపెంట, వల్లెవాడ రిజర్వు అడవులను పర్యటించారు. గిరిజనుల వ్యవసాయం కొరకు ఒక వెయ్యి ఎకరాల అటవీ భూములను కేటాయించామని మంత్రి శ్రీ సూర్యనారాయణరాజు చెప్పారు. (యు. ఎన్. ఐ.)

ఎన్నికలలో పి.ఎస్.పి. కొత్త కాంగ్రెస్‌ల పొత్తు

సీట్ల పంపిణీ బాధ్యత ఉభయ పార్టీల కార్యదర్శులకు అప్పగింత

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 7: కొత్త కాంగ్రెస్, ప్రజాసోషలిస్టుపార్టీల ప్రముఖనాయకులు నిన్నరాత్రి దాదాపు రెండు గంటలపాటు సమావేశమై లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఉభయపార్టీలు చేసుకునే సర్దుబాట్ల గురించి చర్చలు జరిపారు.

ఈ చర్చలలో కొత్త కాంగ్రెస్ తరఫున ప్రధాని శ్రీమతి గాంధీ, ఆర్థికమంత్రి శ్రీ చవాన్ విదేశవ్యవహారాలమంత్రి శ్రీ స్వరణ్ సింగ్ శ్రీ డి. పి. మిశ్రా శ్రీ హెచ్. ఎన్. బహుగుణ డాక్టర్ ఎస్. డి. శర్మలు పాల్గొన్నారు.

పి. ఎస్. పి. తరఫున పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎన్. జి. గోరే ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమ్‌భాసిన్, శ్రీ ఎస్. ఎన్. ద్వివేది, శ్రీ ముల్కాగోవిందరెడ్డి, శ్రీ నాద్‌పాయ్‌లు పాల్గొన్నారు.

ఎన్నికలలో ఉభయపార్టీల మధ్య సర్దుబాట్లు జరుపుకోవడంపై ఉభయపార్టీలు 'ఆసక్తి'ని వ్యక్తపరిచాయి.

ఎన్నికలలో సీట్ల పంపిణికి సంబంధించిన కార్యక్రమం నిర్వహణ బాధ్యతను నాయకులు పార్టీల కార్యదర్శులకు విడిచిపెట్టారు.

నేటిరాత్రి జరిగిన సమావేశం పి. ఎస్. పి. నాయకులకు అసంతృప్తిని కలిగించింది. పి. ఎస్. పి. మొదట్లో మొత్తం 80 పార్లమెంటు స్థానాలకు పోటీచేయదలచుకొన్నది. (1967 లో పి. ఎస్. పి. 108 పార్లమెంటు స్థానాలకు పోటీచేసింది).

అయితే 50 స్థానాలకు అంగీకరించడానికి పి. ఎస్. పి. సంసిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది. కాని కొత్త కాంగ్రెస్ నాయకులు పి. ఎస్. పి. కి 25 స్థానాలు మించి ఇవ్వడానికి సిద్ధపడనట్లు తెలుస్తున్నది.

1967 లో మైసూరులోని మాండ్య, తుమ్‌కూరు, చిక్‌మగళూరు ... స్థానాలలో పి. ఎస్. పి. అభ్యర్థులు గెలిచారు. ... కొత్త కాంగ్రెస్‌లో చేరారు.

ఇప్పుడు ఆ మూడుస్థానాలను తనకే కావాలని పి. ఎస్. పి. పట్టుబడుతున్నది. ఈ మూడుస్థానాలను కొత్త కాంగ్రెస్ తన అభ్యర్థులకే కేటాయించే ... వస్తున్నాయి. ఈ మూడుస్థానాలను వదలుకొనడానికి పి. ఎస్. పి. ఏమాత్రం సుముఖంగా లేదు.

శాసనసభ బడ్జెట్ సమావేశం ఆగస్టులో జరిగే సూచన

హైదరాబాద్, జనవరి 7: సాధారణంగా ఫిబ్రవరి— మార్చి నెలలలో జరగ వలసిన వలసిన శాసనసభ బడ్జెట్ సమావేశం, ఈ సంవత్సరం మధ్యంతర ఎన్నికల వలన ఆగస్టు—సెప్టెంబర్ మాసాలలో జరుగుతుందని తెలుస్తున్నది.

అయితే, బడ్జెట్‌ను ఆమోదించే లోగా తాత్కాలికంగా పద్దులను ఆమోదించటానికై మార్చి రెండవ వారంలో శాసనసభ సమావేశం కాగలదని తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతర్వాత మొదటిసారిగా ఈ సంవత్సరం ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు వేర్వేరుగా బడ్జెట్ ప్రతిపాదనలు జరుగనున్నాయి.

బాపట్ల, జనవరి 6: గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం ఇక్కడకు 12 మైళ్ల దూరంలో గల చందోలులో స్టేట్‌బ్యాంక్ శాఖకు ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. గుంటూరులోని స్టేట్ బ్యాంక్ ఏజెంట్ శ్రీ ఎల్. కృష్ణ అధ్యక్షత వహించారు.

అగ్నిప్రమాదంలో 12 మంది సజీవదహనం

జునాగడ్, జనవరి 7: జునాగడ్‌కు సుమారు 160 కిలోమీటర్ల దూరంలోఉన్న పస్వాడా గ్రామంలో నిన్న ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి 12 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 20 గుడిసెలు దగ్ధమైపోయాయి.

ఒక ఖండసారి ఫ్యాక్టరీ ఆవరణలోనే ఉన్న పనివారి గుడిసెలలో ఒక గుడిసెకు నిప్పంటుకుని వెంటనే మిగిలిన వాటికి కూడా వ్యాపించింది. చనిపోయిన వారిలో ఏడుగురు పురుషులు, ఐదుగురు స్త్రీలు.

స్పీకర్ శ్రీ సుబ్బారెడ్డికి అస్వస్థత

విశ్రాంతి అవసరమని వైద్యుల సలహా

హైదరాబాద్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ బి. వి. సుబ్బారెడ్డి నిన్న హఠాత్తుగా అస్వస్థులైనందున ఆయనను నేడు కర్నూలులోని ప్రభుత్వ హాస్పటల్‌లో చేర్చారు.

శ్రీ సుబ్బారెడ్డికి ఒక వారంరోజుల వరకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు.

శ్రీ సుబ్బారెడ్డి తన స్వగ్రామమైన కోయిలకుంట్లనుండి నిన్న హైదరాబాద్‌కు చేరుకోవలసి ఉన్నది.

ఉక్కు ఫ్యాక్టరీకి 53 అడుగుల ఎత్తుగేటు

విశాఖపట్నం, జనవరి 7: విశాఖపట్నంలో స్థాపించనున్న ఉక్కు ఫ్యాక్టరీ స్థలంలో 53అడుగుల ఎత్తు 'గేటు మార్గాన్ని' నిర్మిస్తున్నారు. ఈ గేటును, హైదరాబాద్‌లో తయారు చేశారు.

జనవరి 20న ఈ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిపే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి వయసు 53 సంవత్సరాలు అయినందున ఈ గేటు ఎత్తు 53 అడుగులుగా నిర్ణయించారు.

ఉత్పత్తుల పెంపుదలతోపాటు హెచ్చు ఉద్యోగావకాశాలకల్పన

పాతకాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని శ్రీ నిజలింగప్ప సూచన

బొంబాయి, జనవరి 7: ఉత్పత్తి, పెట్టుబడుల అభివృద్ధితోపాటు హెచ్చు ఉపాధి కల్పనకు అవకాశం ఇచ్చేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడానికి తమపార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రజలకు గట్టి హామీ ఇవ్వగలదని పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడు ఇక్కడ సూచించారు.

"ఉత్పత్తులను రానురాను అధికతరంచేసి, హెచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పించ గలిగినప్పుడే సామాన్య మానవునికి సుఖవంతమైన జీవితాన్ని సమకూర్చ గలుగుతాము" అని అన్నారు ఆయన. రానున్న ఐదేళ్లలోను దేశంలోని సాగునీటి వనరులను పూర్తిగా వినియోగంలోకి తేవడానికి పాత కాంగ్రెస్ కృషిచేయగలదని, తమపార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇదికూడా ఒక ప్రధానాంశమని ఆయన అన్నారు.

జనవరి 11, 12 తేదీలలో సమావేశమవుతున్న పాతకాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు పార్టీ అభ్యర్థుల జాబితాలను ఖరారుచేసిన తర్వాత, పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల కాగలదని ఆయన చెప్పారు.

బొంబాయిలో తన నాలుగు రోజులపర్యటన పూర్తి అయిన అనంతరం పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తమపార్టీ చేపట్టిన విధానంపట్ల ప్రజలలో కానవచ్చిన "నవవ గాహన" తన కెంతో సంతృప్తి కలిగించిందని, రానున్న ఎన్నికలలో బొంబాయి ప్రజలు జాతీయ ప్రజాస్వామ్య పార్టీల ఫ్రంట్ అభ్యర్థులకు చేయూతనిచ్చి, అన్నివిధాలా వారి విజయానికి తోడ్పడగలరని ఆశిస్తున్నానని శ్రీ నిజలింగప్ప అన్నారు.

శ్రీ నిజలింగప్ప ఈ పర్యటనలో బొంబాయిలోని పారిశ్రామిక వేత్తలను వర్తక, వాణిజ్య వర్గాలవారందరిని కలిసికొన్నారు.

ఎన్నికల నిధికై తమపార్టీ కొన్ని లక్షల రూపాయలను మాత్రమే సేకరించడానికి నిర్ణయించిందని, కూపన్ల అమ్మకం ద్వారా పార్టీ నిధి సేకరణకు సామాన్య ప్రజలు ఇతోధికంగా విరాళాలు ఇస్తున్నారని ఆయన అన్నారు.

జాతీయ ప్రజాస్వామ్య ఫ్రంట్ పార్టీల తరఫున ఉమ్మడి ఎన్నికల నిధి వసూలుచేసే ప్రయత్నం ఏదీ లేదని ఆయన చెప్పారు.

శ్రీ మురార్జీ దేశాయితో కలిసి, శ్రీ నిజలింగప్ప నేటి సాయంత్రం ఇక్కడినుంచి కలకత్తాకు బయలుదేరి వెళ్లారు. పార్టీఎన్నికల వ్యూహంపై స్థానిక నాయకులతో చర్చలు జరపడంతోపాటు, పార్టీ ఎన్నికల నిధి సేకరణకు గల అవకాశాలను వారిరువురు పరిశీలిస్తారు.

చెన్నారెడ్డి ప్రకటనపై ఖండన

(1 వ పేజీ తరువాయి)

టుకు ఆమోదిస్తున్నట్లు కొత్తకాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనాలని ప్రజాసమితి చేసిన విజ్ఞప్తిని శ్రీజగ్జీవన్‌రామ్ తిరస్కరించారు.

నూతన పరిణామాలు

ప్రజాసమితిని రాజకీయపార్టీగా మార్చి ఎన్నికలలో ఈ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలన్న నిర్ణయం వలన తెలంగాణా రాజకీయాలలో నూతన పరిణామాలు ఏర్పడుతున్నాయి.

కొన్ని పార్టీలు ఇప్పుడు కొత్తకాంగ్రెస్‌తో సర్దుబాట్లు చేసుకొనటానికి తమ సంసిద్ధతను వెల్లడించినట్లు తెలుస్తున్నది.

తెలంగాణా ప్రాంతంలో అనుసరించదగిన ఎన్నికల వ్యూహం నిర్ణయించటానికై నిన్న తెలంగాణాకు చెందిన మంత్రులు ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ చొక్కారావు, పి.సి.సి. కార్యదర్శి శ్రీ జైపాల్‌రెడ్డి ప్రభృతులు సమావేశమై చర్చలు జరిపారు.

పనాజీ, జనవరి 7: గోవాలోని రెండు పార్లమెంటరీ స్థానాలకు పోటీ చేయడానికి గోవా పాతకాంగ్రెస్ కార్యవర్గం నేడు నిర్ణయించినట్లు పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ చంద్రకాంత్ కేని పత్రికా విలేఖరులకు చెప్పారు.

పాకిస్తాన్‌లో బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనలు

రావల్పిండి, జనవరి7: రావల్పిండి, లాహోర్ నగరాలలో నిన్న బ్రిటన్‌కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగినాయి. బ్రిటన్‌లో ప్రచురించిన ఒక గ్రంథంలో మహమ్మద్ ప్రవక్తపై కొన్ని అవమానకరమైన విషయాలు చేర్చినందుకు నిరసనగా కోపోద్రిక్తులైన ప్రజలు ఈ ప్రదర్శనలు చేశారు.

బ్రిటిష్ ప్రధాని ఎడ్వర్డ్ హీత్ రేపు రావల్పిండికి రానున్న ఈ సమయంలో ఈ ప్రదర్శనలు జరగటం పాక్ ప్రభుత్వానికి కొంత ఆందోళనకలిగిస్తున్నదనితెలుస్తున్నది.

లాహోర్‌లోనిన్న విద్యార్థులు బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిపి, ఆ తర్వాత బ్రిటిష్‌కాన్సల్ కార్యాలయంపై దాడి చేసి, దానిని తగలబెట్టారు. ఈ కార్యాలయంలోని ఉద్యోగులకు చెందిన మూడు కార్లను, ఒక మోటారు సైకిల్‌ను కూడా వారు తగల బెట్టారు.

రావల్పిండిలో కూడా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు జరిపారు. బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకొనటానికి ప్రయత్నించిన విద్యార్థులను చెదర గొట్టటానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. ఎనిమిది మందివిద్యార్థులుగాయపడ్డారు.

ఈ వివాదాస్పదమైన గ్రంథం విషయమై చర్యలు తీసుకోవాలని నిశ్చయించినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ చర్యలను గురించిన వివరాలను వెల్లడించలేదు.

గుడివాడలో జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలు

అయిదువేలమంది ప్రేక్షకులకు ఏర్పాటు

గుడివాడ, జనవరి 7: ఆంధ్ర బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన 16 వ జాతీయ బాల్‌బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు జనవరి 9 వ తేదీనుండి 14 వ తేదీ వరకు జరుగనున్న సందర్భంలో పోటీలను తిలకించుటకువచ్చే ప్రేక్షకులు దాదాపు 5,000 మందికి ఏర్పాట్లు గావించారు. యీ పోటీలలో పురుషులజట్లు ఆంధ్ర, బీహారు, ఢిల్లీ, హైదరాబాదు, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రైల్వేస్, పశ్చిమ బెంగాల్, మద్రాసు, మైసూరు, కేరళ, పాండిచేరి— మున్నగురాష్ట్రాలనుండి పాల్గొంటుండగా స్త్రీలజట్లు ఆంధ్ర, హైదరాబాదు, మైసూరు, మద్రాసు, కేరళ, మహారాష్ట్ర— మున్నగు రాష్ట్రాలనుండి, బాలుర టీములు బీహారు, ఒరిస్సా, ఆంధ్ర, మధ్యప్రదేశ్ మున్నగు 11 రాష్ట్రాలనుండి యీ పోటీలలో పాల్గొంటున్నవి.

శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూలు గ్రౌండ్‌లో జరిగే యీ పోటీలను 9 వ తేదీ ఉదయం జిల్లాకలెక్టరు శ్రీ సి. యస్. శాస్త్రి ప్రారంభిస్తారు. జిల్లా పరిషత్ ఛైర్మను శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. చివరిరోజు 14 వ తేదీసాయంత్రం జరిగే సభకు రాష్ట్ర హోంమంత్రి శ్రీ జలగం వెంగళరావు అధ్యక్షత వహిస్తారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు శ్రీమతి సి. మణిశాస్త్రి బహుమతులను పంచిపెట్టుతారు. అసోసియేషన్ వారు యీ సందర్భంలో విస్తృతమైన ఏర్పాట్లు గావిస్తున్నారు. జాతీయ పోటీలు ఆంధ్రలో జరగటం ఇదినాల్గవసారి.

తరిగొప్పులలో దొంగల బెడద

ఒకేరాత్రి మూడుఇళ్ళలో చోరీ

గన్నవరం, జనవరి 7: కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా తరిగొప్పులలో జనవరి 3 వ తేదీ రాత్రి గ్రామ మెయిన్‌బజారులో మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. 'ఆంధ్రప్రభ' విలేకరి శ్రీ ఎస్. వి. టి. వి. ప్రసాదరావు, శ్రీ నూతక్కి కోటేశ్వరరావు ఇళ్లలో తలుపుగడియలు పైకెత్తి దొంగలు ప్రవేశించారు. శ్రీ అన్నా లక్ష్మీ కాంతం ఇంటికి గల కిటికీ పూవులు వంచి ఇంట్లో ప్రవేశించారు. ఒకేరాత్రి, ఒకే వీధిలో పంచాయతీ దీపాలుగల చోటులోనే దొంగతనాలు జరుగుట మూలంగా ప్రజలు ఆందోళన చెందుచున్నారు.

పోయిన వస్తువుల వివరాలతో సహా గ్రామమున్సిఫ్ శ్రీ వల్లభనేని నాగయ్య చౌదరి కంకిపాడు పోలీస్ సబ్—ఇన్‌స్పెక్టర్‌కు, గన్నవరం మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.

2 వరోజు 4 ఇళ్ళలో చోరీ

గన్నవరం, జనవరి 7: గన్నవరం తాలూకా తరిగొప్పులలో మొదటిదఫా 3 వ తేదీన మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. తిరిగి 4 వ తేదీరాత్రి 4 ఇళ్లలో దొంగలు ప్రవేశించారు. మొదటి దఫాన్నా రెండవసారి విపరీత ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తున్నది.

కంకిపాడు పోలీస్ సబ్—ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.

రోజు రోజూ జరుగుచున్న యీ దొంగతనాలవల్ల ప్రజలు మిక్కిలి భయపడుతున్నారు. (మ. ఐ.)

50 లోక్‌సభ స్థానాలకు ముస్లిమ్‌లీగ్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 7: రానున్న మధ్యంతర ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలతో సహా దేశంలో వివిధ ప్రాంతాలనుంచి ముస్లిమ్‌లీగ్ అభ్యర్థులు సుమారు 50 మంది లోక్‌సభకు పోటీచేస్తారని పార్టీ అధ్యక్షుడు శ్రీమొహమ్మద్ ఇస్మాయిల్ నేడిక్కడ చెప్పారు.

ముస్లిమ్‌లీగ్ పార్లమెంటరీ బోర్డు జనవరి 10 వ తేదీన బెంగుళూరులో సమావేశమై, ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీచేయవలసిందీ నిర్ణయిస్తుందని శ్రీ ఇస్మాయిల్ చెప్పారు. ఆయన ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి వచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో లీగ్ అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో కూడా ముస్లిమ్ మజ్లిస్ అభ్యర్థులను పోటీగా నిలబెట్టడానికి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గర్హించారు. ముస్లిముల సంక్షేమానికి పాటుపడుతున్న సంస్థల మధ్య విభేదాలు తలెత్తడంపట్ల విచారం వ్యక్తంచేస్తూ, ముస్లిమ్ ప్రజానీకం లీగ్‌నే సమర్థిస్తున్నదనీ, అందువేత మధ్యంతర ఎన్నికలలో లీగ్ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలుపొందుతారని శ్రీ ఇస్మాయిల్ చెప్పారు.

ముస్లిములు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో వారు అనుసరించవలసిన పద్ధతిని కూడా బెంగుళూరు సమావేశం నిర్ణయిస్తుందనీ, దేశంలో చాలా తక్కువ ప్రాంతాలలోనే ముస్లిములకు ఆధిక్యం ఉన్నదనీ, ఆ ప్రాంతాల నుంచి లీగ్ అభ్యర్థులు ఎక్కువమంది పోటీ చేస్తారనీ శ్రీ ఇస్మాయిల్ వివరించారు. ఇతర ప్రాంతాలలో మతసంబంధం లేని ఇతర పక్షాలను ముస్లింలీగ్ సమర్థిస్తుందని కూడా ఆయన చెప్పారు.

త్వరలో డి. ఎమ్. కె. అభ్యర్థుల నిర్ణయం

మద్రాసు, జనవరి 7: డి.ఎమ్. కె. పార్లమెంటరీ బోర్డు జనవరి 15, 16 తేదీలలో ఇక్కడ సమావేశమై, అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేయవలసిన అభ్యర్థులను నిర్ణయిస్తుందని పార్టీ ప్రతినిధి ఒకరు నేడిక్కడ చెప్పారు.

న్యూఢిల్లీ, జనవరి 7: దేశంలో చలిగాడ్పుల వల్ల మరి 7గురు మరణించడంతో ఈ సీజన్‌లో చలిగాడ్పుల మూలంగా మొత్తం మృతుల సంఖ్య 130 కి పెరిగింది.

యు. పి. లోని మొరాదాబాద్, బీహార్‌లోని గయ, ధన్‌బాద్, హజారీబాగ్‌లలో కొత్తగా మరి 7గురు మరణించినట్లు వార్తలందాయి.

ఉత్తరభారతంలోను, తూర్పుప్రాంతాలలోను ప్రస్తుతం చలిగాడ్పులు ఉధృతంగావున్నాయి.

పిట్యూటరీ గ్రంధిసృష్టించిన కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు

శాన్‌ఫ్రాన్సిస్కో, జనవరి 7: కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు మానవ శరీరంలో ఉండే 'పిట్యూటరీ' గ్రంధిని పోలిన కృత్రిమ రసాయన గ్రంధినిసృష్టించారు. ఈ శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనవిజయం మరుగుజ్జుతనం, కాన్సర్—మొదలైన వ్యాధుల నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనలకు ఎంతగానో దోహదంచేస్తుంది.

మనిషిశరీరంలో మెదడుదిగువభాగంలో ఈ పిట్యూటరీ గ్రంధి ఉంటుంది. ఇది సాధారణంగా బటాణీగింజ పరిమాణంలో ఉంటుంది.

డాక్టర్ 'చోహావోలి' డాక్టర్ 'డొనాల్డ్ యమాషిరో' అనే ఇద్దరు కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇప్పటి కీలకమైన ఈ గ్రంధినికృత్రిమంగారూపొందించ గలిగారు. యూనివర్శిటీ చాన్సలర్ డాక్టర్ ఫిలిప్ లీ నిన్న యిక్కడవిలేఖరులగోష్ఠిలో ఈ విషయం ప్రకటించారు.

"మనిషి శరీరం కొంతవరకు ఎదిగిన తరువాత పెరుగుదల ఎందుకు ఆగిపోతుంది?" "కొంతమంది మరుగుజ్జులుగాను, మరికొంతమంది చాలా పొడవుగాను ఎందుకు వుంటారు? "కొంతమంది విపరీతంగా లావుగాను, మరి కొందరు మరీ సన్నగానుఎందుకుంటారు?"— మొదలైన జీవశాస్త్ర రహస్యాలను ఇప్పుడు ఎంతో సులభంగా పరిష్కరించవచ్చు.

సికింద్రాబాద్‌నుండి మీర్జా పోటీ

హైదరాబాద్, జనవరి 7: లోక్‌సభ మాజీ సభ్యుడయిన బకర్ ఆలీ మీర్జా తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. ఇంతవరకు ఇండిపెండెంటు సభ్యుడుగా ఉంటూ వచ్చిన శ్రీ మీర్జా ప్రత్యేక తెలంగాణా కొరకు ఆందోళన చేసిన ప్రజాసమితి నిర్ణయాన్ని బలపరుస్తూ వచ్చారు.

కొత్తకోట సహకారసంఘం పాలకవర్గం

విశాఖపట్నం, జనవరి 7: కొత్తకోట సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో శ్రీ వెల్లంకి మోడి నాయుడు, అధ్యక్షుడుగానూ, శ్రీ పరవాడ పరశురాముడు ఉపాధ్యక్షుడు గానూ జనవరి 7 వ జరిగిన ఎన్నికలలో ఎన్నికైనారు. తాలూకా కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ శ్రీ ఎస్. నాగలింగం ఎన్నికలు నిర్వహించారు. (మ. ఐ.)

కొత్తపూరులో విద్యుత్ దీపాలు ప్రారంభం

విశాఖపట్నం, జనవరి 7: సబ్బవరం పంచాయితీ సమితి బి. డి. ఒ. శ్రీ పి. సూర్యనారాయణమూర్తి జనవరి 6 న కొత్తపూరులో విద్యుత్ దీపాలకు ప్రారంభోత్సవం చేశారు. సర్పంచ్ శ్రీ మేడిసెట్టి అప్పల నాయుడు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ కె. పరవాలరాజు, శ్రీ కె. నారాయణరాజు, శ్రీ ఎస్. వాతావియేట్ మాట్లాడారు.

వరంగల్ డివిజన్ ఆర్.టి.సి. సిబ్బంది సంఘం

కొత్తగూడెం, జనవరి 7: ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. వరంగల్ డివిజన్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జనవరి 5, 6 తేదీలలో ఇక్కడ జరిగింది.

శ్రీ సి. హెచ్. వి. రామయ్య, శ్రీ ఎన్. డి. ఇస్మాయిల్ అధ్యక్షత వహించారు. 100మంది ప్రతినిధులు హాజరైనారు.

శ్రీ పి. కృష్ణమూర్తి సభను ప్రారంభిస్తూ, ఆర్. టి. సి. కి కిలోమీటరుకు రు. 2—25 ల ఆదాయం వస్తున్నదని, నష్టం వస్తున్న దనడంలో నిజం లేదని అన్నారు. సరైన కండిషన్‌లో బస్సులు లేనందున 'రన్నింగ్ స్టాఫ్' కు భద్రత లేదని అన్నారు.

శ్రీయుతులు వరద సత్యనారాయణ, ఎ. గురుప్రసాదరావు ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ ఎ. రాములు పారిశ్రామిక సంబంధాల బిల్లును వ్యతిరేకించారు. శ్రీ సి. హెచ్. వి. రాఘయ్య స్వాగతం చెప్పారు.

నెలకు రు. 5/- లు
జపాన్ మోడల్ ట్రాన్సిస్టరు
3 బాండ్, ఆల్ ట్రాన్సిస్టరు ఆల్ వరల్డు ధర రు. 325 నెలసరి రు 5/— వాయిదాలలో దొరకును.

PLAZA ELECTRONICS, P.B. 2105, Delhi-7.

స్క్రీన్ చదవండి
మద్రాసీ దమైన
ఫిలిం వార పత్రిక

బ్రిటన్-భారత దేశాల మధ్య సత్సంబంధాలు

పునరుద్ధరించటానికి ప్రధాని హీత్ కృషి చేయాలని కన్సర్వేటివ్ పార్లమెంటు సభ్యుని సూచన

లండన్, జనవరి 7: బ్రిటన్—భారత దేశాల సంబంధాలు క్లిష్టదశలో వున్న సమయంలో బ్రిటిష్ ప్రధాని ఎడ్వర్డ్ హీత్ భారతదేశంలో పర్యటించబోతున్నారని, ఈ ఉభయదేశాల మధ్య పూర్వంలా మైత్రీ భావాన్ని హీత్ పునరుద్ధరించగలిగితే అది ప్రపంచ శాంతికి దోహదకారి కాగలదని బ్రిటిష్ పార్లమెంటులో కన్సర్వేటివ్ సభ్యుడు నార్మన్ సెయింట్ జాన్ స్టీవాస్ యిటీవల ''లండన్ టైమ్సు'' పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

సెయింట్ జాన్ స్టీవాస్ బ్రిటిష్ పార్లమెంటరీ ప్రతినిధి వర్గం సభ్యుడుగా యిటీవల భారత దేశంలో పర్యటించారు.

బ్రిటన్, భారత దేశాలకు చారిత్రక సంబంధాలు వున్నాయని, ఉభయదేశాలలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మూలసూత్రాలు ఒకటేనని, ఈ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగటం అవసరం అని సెయింట్ జాన్ స్టీవాస్ ఆ వ్యాసంలో వివరించారు.

భారత్‌తో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలని కోరే వారు, భారత ప్రజల భావాలను అర్థం చేసుకోవాలని ఆయన హెచ్చరించారు.

లేబర్ ప్రభుత్వం కాలంలో భారత దేశంతో బ్రిటన్ సంబంధాలు కొంత దెబ్బ తిన్నాయని ఆయన వ్రాశారు. 1965 సెప్టెంబరులో, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై దాడి జరిపిందని అప్పటి బ్రిటిష్ ప్రధాని విల్సన్ చేసిన ప్రకటన భారత ప్రజలను నొప్పించిందని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల భారత దేశంలోని పార్శ్వాన్ని చిత్రీకరించిన లూయీ మాలే టెలివిజన్ చిత్రాలను బి.బి.సి. ప్రసారం చేయుటం కూడా బ్రిటన్ పట్ల భారతీయులకు నిరసన భావం కలిగించిందని ఆయన ఈ వ్యాసంలో వివరించారు.

రాజస్థాన్‌లో ఫ్రంట్ నుండి బి. కె. డి చీలిక

జయపూర్, జనవరి 6: రాజస్థాన్‌లో లోకసభకు స్థానాల పోటీలో ప్రతిపక్షాల సమన్వయ సర్దుబాట్ల చర్చలనుండి, భారతీయ క్రాంతిదళ్ (రాష్ట్ర శాఖ) ప్రతినిధులు నేడు విడివడి వెళ్లిపోయారు. నేటి చర్చలలో బి. కె. డి. సభ్యులు పాల్గొనలేదు. జనసంఘం, యస్. యస్. పి., పాత కాంగ్రెసు ప్రతినిధుల మధ్యనే చర్చలుసాగాయి.

సుఖాడియాపై ఎన్నికల పిటిషన్

న్యూఢిల్లీ, జనవరి 7: రాజస్థాన్ శాసనసభకు ఉదయపూర్ నియోజక వర్గం నుండి ముఖ్యమంత్రి సుఖాడియా ఎన్నికను సవాల్ చేస్తూ జనసంఘం అభ్యర్థి భానుకుమార్ శాస్త్రి దాఖలు చేసుకొన్న పిటిషన్‌పై తీర్పు తరువాత యివ్వడానికి సుప్రీంకోర్టు నిర్ణయించింది.

ఎన్నికలలో ముఖ్యమంత్రి సుఖాడియా అవినీతి చర్యలకు పాల్పడినట్లు ప్రత్యర్థి ఆరోపించారు.

కాశ్మీర్ రాష్ట్రంనుంచి పోటీచెయ్యాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి

బొంబాయి, జనవరి 6: జమ్ము, కాశ్మీర్‌లోని మొత్తం ఆరు పార్లమెంటరీ స్థానాలలో ఒక స్థానంనుంచి పోటీ చేయవలసిందిగా ప్రధానిని కోరనున్నట్లు జమ్ము, కాశ్మీర్ పి. సి. సి. మాజీ ప్రెసిడెంట్ శ్రీ మీర్ ఖాసిం నేడిక్కడ ప్రకటించారు.

కాశ్మీర్ రాష్ట్రంనుంచి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా తీసుకుని ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నారు.

పక్షవాతం రోగులకు ఉపయోగపడే కృత్రిమ నరం

లండన్, జనవరి 7: శరీరావయవాలలోని దిగువ భాగాలు పడిపోయి, మంచంలో నుంచి కదల లేనట్టి పక్షవాతం రోగులకు ఉపయోగపడే కృత్రిమ నరాన్ని లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి డాక్టర్లు రూపొందించారు. మెదడునుంచి, కాళ్లనూ కలిపే నరం పనిచెయ్యడం మానివేసిన ఫలితంగా యీరకం రోగులు ఎప్పుడూ మంచాన్ని లేదా చక్రాల కుర్చీని అంటిపెట్టుకుని ఉండవలసివస్తుంది. కాళ్లలోని కండరాలు పనిచేసేట్టు చేసేందుకు ఉపయోగ పడే నకిలీ నరాన్ని తయారుచేసి కోతులమీద దీనితో ప్రయోగాలు చేశారు. కాళ్ళు కదిలేట్టు చేసే చిన్న చిన్న విద్యుత్ సంకేతాలు మెదడు నుంచి ప్రసారమవుతవి. వాటిని పెద్ద సంకేతాలుగా మార్చి ప్రత్యేకంగా తయారు చేసిన తీగెలోకి వాటిని పంపించారు. వెన్నెముక దిగువ భాగంలో కండరాలలోకి ఆ విద్యుత్తును పంపించారు. జంతువుల మీద యింత వరకూ జరిగిన ప్రయోగాలు విజయవంతమయినవి. మనుషులకు కూడా యీ నకిలీ నరాలు ఉపయోగ పడే అవకాశమున్నది.

కలకత్తాలో దౌర్జన్య చర్యలు: నలుగురి మృతి

కలకత్తా, జనవరి 7: నగరంలోను, పరిసర ప్రాంతాలలోను 5వ జరిగిన దౌర్జన్య చర్యలలో నలుగురు వ్యక్తులు మరణించారు. నలుగురు మహిళలతోసహా ఆరుగురికిగాయాలు తగిలాయి.

మధ్యకలకత్తాలోని జోరసాంకో పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో 60 ఏళ్ల వ్యాపారస్తునిపై తీవ్రవాదులు ఇరువ చువ్వలు, కత్తులతో దాడిచేశారని, ఆస్పత్రికి తీసుకువెడుతుండగా దారిలోనే ఆయన మరణించాడని కలకత్తా డిప్యూటీ పోలీసు కమీషనర్ శ్రీ దేవీరాయ్ విలేఖరులకు తెలిపారు.

ఈ సందర్భంగా ఇంతవరకు అరెస్టు లేవీ జరుగ లేదు.

తూర్పు కలకత్తాలో జరిగిన ఒక హత్యలో యిద్దరిని అరెస్టు చేశారు.

నగరంలోని దక్షిణ ప్రాంతం శివార్లలో ఒక యువకుని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ యువకుడు సినిమా టిక్కెట్టు కొనుక్కునేటందుకు నిల్చుని ఉండగా అతనిని బెదిరించి, ఎత్తుకుపోయి హత్య చేశారు.

ముర్షిదాబాద్ జిల్లాలో ఒక పాఠశాల ఉపాధ్యాయుని ఎవరో హత్య చేశారు.

న్యూఢిల్లీ, జనవరి 7: దక్షిణ కోరియాకు 250 లక్షల డాలర్ల ఋణాన్ని మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంకు మంజూరు చేసింది. ఇంత పెద్ద మొత్తాన్ని ఏ దేశానికి ఆసియా బ్యాంకు యివ్వలేదు.

మధ్యప్రాచ్యంలో కాల్పులవిరమణ పొడిగింపునకు అవకాశం

అమెరికా అధికారవర్గాల ఆశాభావం

వాషింగ్టన్, జనవరి 7: సమితి అధ్వర్యంలో ఇజ్రేల్—అరబ్ దేశాల సంప్రదింపుల కొరకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణను ఫిబ్రవరి తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలద్వారా తెలుస్తున్నది.

కాల్పుల విరమణను పొడిగించటానికి యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ కొన్ని షరతులను సూచిస్తున్నప్పటికీ, చివరకు ఈ షరతులలో కొన్నింటిని ఉపసంహరించుకొనవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆక్రమిత అరబ్ భూభాగాలనుండి ఇజ్రేలీ సైనికుల ఉపసంహరణకు స్పష్టమైన గడువు నిర్ణయించాలని, సంప్రదింపులు ఫలప్రదం అయే పద్ధతిలో జరగాలని, లేనట్లయితే కాల్పుల విరమణ పొడిగింపునకు యు. ఎ. ఆర్. ఆమోదించబోదని అధ్యక్షుడు అన్వర్ సాదత్ స్పష్టం చేశారు.

అయినప్పటికీ, కనీసం కొన్ని సమస్యలపైనా అంగీకారం కుదిరితే కాల్పుల విరమణను పొడిగించే అవకాశం ఉన్నదని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, సోవియెట్ రష్యా వైఖరి కూడా ఇందుకు దోహదం చేసేదిగా ఉండాలని, ముఖ్యంగా యు. ఎ. ఆర్. కు ఆయుధ సహాయం హెచ్చించరాదని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

కొత్త తోకచుక్క

టోక్యో, జనవరి 7: ఆకాశంలో ఒక కొత్త తోక చుక్కను జపాన్ 'ఖగోళ శాస్త్రజ్ఞుడు' ఒకరు కను గొన్నారు. అమెరికాలోని స్మిత్‌సోనియన్ సంస్థ, ఖగోళ వేధశాల ఈ విషయాన్ని ధ్రువపరిచారని జపాన్ పత్రిక ''యోమియురి షింబున్'' 5న ప్రకటించింది.

జపాన్‌లోని ఒకాజికిలో జూనియర్ హైస్కూలు టీచర్‌గా పనిచేస్తున్న 'ఖగోళ శాస్త్ర వేత్త' నొబుహిసా కొజిమా (37) డిసెంబరు 28న కన్యారాశిలో 14 డిగ్రీల ప్రకాశంతో ఉన్న ఈ తోకచుక్కను కనుగొన్నారు. దీనికి 'కొజిమా తోకచుక్క, 1971' అని నామకరణం చేసారు.

జపాన్‌వారు ఇంతటి కాంతిగల తోక చుక్కను కనుగొనడం ఇదే తొలిసారి.

కేంద్రవిద్యామంత్రితో శ్రీ ఆర్నాల్డ్‌స్మిత్ చర్చలు

కామన్వెల్తు నిధి గురించి

న్యూఢిల్లీ, జనవరి 7: కామన్వెల్తు సెక్రటేరియెట్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్నాల్డ్ స్మిత్ 6న ఇక్కడ కేంద్ర విద్యామంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావును కలుసుకుని కామన్వెల్తు నిధికి భారత విరాళం గురించి చర్చించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ నిధికి తమ తమ జాతీయ కరెన్సీల రూపంలోనే విరాళాలను ఇవ్వవచ్చునని శ్రీ స్మిత్ స్పష్టీకరించారు. ఈ నిధితో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేస్తారు.

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల పట్ల అయూబ్ హర్షం

న్యూఢిల్లీ, జనవరి 7: పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన జనరల్ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ హర్షం వెలిబుచ్చినట్లు కరాచీ దినపత్రిక ''జాంగ్'' వెల్లడించింది.

''రాజకీయ వివాదంలోనికి కొన్ని అనవసరమైన విషయాలను లాగడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించినప్పటికీ, త్వరలోనే వాస్తవం బయటకు రాగలదని నేను చెప్పగలను. ఎన్నికల ఫలితాలు నాకు మిక్కిలి సంతోషం కలిగించాయి'' అని అయూబ్‌ఖాన్ పత్రికల వారితో అన్నట్లు ''జాంగ్'' వివరించింది.

ఎన్నికలు దేశ శ్రేయస్సుకు దోహదం చేయగలవన్న ఆశాభావాన్ని అయూబ్‌ఖాన్ వ్యక్తం చేశారు. వయోజన ఓటింగ్ ప్రాతిపదికపై ఎన్నికలు, ప్రశాంతంగా జరగడం పట్ల తాను హర్షం చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు.

బెంగాలు అసెంబ్లీకి విడిగా ఎన్నికలకు రు.1.5 కోట్లు హెచ్చుఖర్చు

కలకత్తా, జనవరి 6: బెంగాలులో అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలతో పాటుగాక విడిగా జరిపే పక్షంలో రు 1.50 కోట్లు హెచ్చుఖర్చు కాగలదని రాష్ట్ర ఎన్నికల ముఖ్యోద్యోగి శ్రీ బి. యస్. రాఘవన్ నేడు తెలిపారు.

లోకసభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరిపితే రు 2.50 కోట్లు మాత్రమే ఖర్చు కాగలదని విడివిడిగా అయితే చెరి రు 2 కోట్లు ఖర్చుకాగలదని ఆయన వివరించారు.

15 ఏండపాటు సమ్మెలు, లాకౌట్లపై నిషేధం: మోహన్‌ధారియా సూచన

పూనా, జనవరి 7: ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలో సమ్మెలు, లాకౌట్లపై కనీసం 15 ఏండ్లపాటైనా నిషేధం విధించాలని కొత్త కాంగ్రెసు నాయకుడు శ్రీ మోహన్ ధారియా 4న సూచించారు.

పూనా ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ''పారిశ్రామిక సంబంధాలు — పారిశ్రామిక పురోగతి'' అనే అంశంపై ప్రసంగిస్తూ శ్రీ ధారియా పై విధంగా సూచించారు.

నాలుగవ ప్రణాళికాకాలంలో సమ్మెలవల్ల విపరీతంగా నష్టం వాటిల్లినదని, పారిశ్రామిక పురోగతి మందకొడిగా జరగడానికి ఇది ముఖ్య కారణమని ఆయన అన్నారు.

బిర్లాగ్రాం కార్మికుల సమ్మె విరమణ

ఉజ్జయిని, జనవరి 6: బిర్లాగ్రాం బస్తీలో గ్వాలియర్ రేయాన్స్ అండ్ సిల్కు మిల్లుకు చెందిన వివిధ కార్మిక యూనియనవారు 3000 మంది 26 రోజులుగా జరుపుతున్న సమ్మెను శుక్రవారం (జనవరి 8) నుండి విరమించుకొనేందుకు అంగీకరించినట్లు నేడు ఇచట ప్రకటించారు.

ఖాసీకొండల జిల్లానుంచి శ్రీ జి. జి. స్వెల్ పోటీ

షిల్లాంగ్, జనవరి 7: లోక్‌సభకు రానున్న మధ్యంతర ఎన్నికలలో, ఖాసీకొండలజిల్లా నియోజకవర్గంనుంచి, అధికారపార్టీ అభ్యర్థిగా, లోకసభ డెప్యూటీ స్పీకర్ శ్రీ జి. జి. స్వెల్‌ను నిలబెట్టడానికి అఖిలపక్ష గిరిజన నాయకుల సంస్థకు చెందిన ఖాసీకొండలజిల్లాశాఖ కార్యవర్గం నిర్ణయించినది.

టోకియో, జనవరి 6: కంబోడియాలో యిటీవల జరిగిన పోరాటంలో సిహనౌక్ అనుకూల బలాలు 1200 మంది దక్షిణ వియత్నాం, కంబోడియా ప్రభుత్వ సైనికుల హతమార్పుడం జరిగింది.

'భారత రాజకీయాలకు వెన్నెముక'

త్రిపక్షకూటమిపై రామ్‌సుభాగ్‌సింగ్ అభివర్ణన

న్యూఢిల్లీ, జనవరి 7: పాతకాంగ్రెసు, జనసంఘం, ఎస్. ఎస్. పి. ల ఎన్నికల పొత్తు ''భారత రాజకీయాలకు వెన్నెముక'' వంటిదని రద్దుచేయబడిన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రామ్‌సుభాగ్‌సింగ్ ఇచ్చట అభివర్ణించారు.

త్రిపక్ష ఫ్రంట్‌ను ''ఇందిరా వ్యతిరేక ఫ్రంట్'' గా ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ రాజ్‌నారాయణ్ అభివర్ణించారు.

శారీరక అనర్హతవలన నిర్బంధంగా పదవీ విరమణ

మద్రాసు హైకోర్టు తీర్పు

మద్రాసు, జనవరి 6: ఒక ఉద్యోగి అనారోగ్యంవలనగాని, శారీరకమైన ఇతర లోపాలవలనగాని తన విధులను నిర్వహించటానికి అశక్తుడని అధికారులు నిర్ణయిస్తే, ఆ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం కలిగించుకొనజాలదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ టి. రామప్రసాద్ నేడొక రిట్ పిటిషన్‌పై తీర్పు చెబుతూ స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో దరఖాస్తుదారుడు 30 సంవత్సరాలు పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశాడు. అతనికి క్షయవ్యాధి వచ్చినందున ఒక సంవత్సరంపాటు హాస్పటల్‌లో ఉన్నాడు. ఆతర్వాత అతడు ఉద్యోగ విధులను నిర్వహించటానికి అర్హుడేనని, కాని 3 మాసాలవరకు కొంత తేలికగా ఉండే విధులనుమాత్రమే అతనికి అప్పగించాలనీ వైద్యులు సిఫారసు చేశారు. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అతడు తన విధులను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నందున అధికారులు అతనిచే పదవీ విరమణ చేయించారు. ఈ ఉత్తరువును సవాలు చేస్తూ అతడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, పిటిషన్‌ను న్యాయమూర్తి త్రోసిపుచ్చారు.

ఈనెల 23 న శ్రీ గిరి మణిపాల్‌కు పయనం

షిల్లాంగ్, జనవరి 7: రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి ఈనెల 23 వ తేదీన మణిపూర్‌కు విమానంలో వెళ్తారు.

ఆరోజ ఉదయం ఇంఫాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న మొయిరాంగ్ వద్ద నేతాజి సుభాష్‌చంద్ర బోస్ కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో నేతాజి నాయకత్వాన అజాద్ హింద్‌ఫౌజ్ సైనికులు ప్రప్రథమంగా ఇక్కడనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రపతి ఇంఫాల్‌లో గాంధీ మెమోరియల్ హాలుకు ప్రారంభోత్సవం చేస్తారు.

నల్గొండజిల్లాలో నక్సలైట అణచివేత

హైదరాబాద్, జనవరి 7: నల్గొండ జిల్లాలో నక్సలైట్‌లను పోలీసులు పూర్తిగా అణచివేశారని జిల్లా పోలీసుసూపరింటెండెంట్ శ్రీ ఎం. వి. భాస్కరరావు 5న చెప్పారు. నక్సలైట్లను అణచివేయుటంలో పోలీసు అధికారులకు ప్రజలు తోడ్పడ్డారని ఆయన చెప్పారు.

హైదరాబాద్ — విజయవాడ రోడ్డు మీద ట్రాఫిక్ ప్రమాదాలను నివారించటానికై సంచార పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని శ్రీ భాస్కరరావు అన్నారు.

విశాఖపట్నంలో సంస్కృత సాయం కళాశాల ప్రారంభం

విరాళాలకై పాలకవర్గం విజ్ఞప్తి

విశాఖపట్నం, జనవరి 7: స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలలో పనిచేసే వారికి పట్టణంలోని ఇతర విద్యాసంస్థల విద్యార్థులకు వీలుగా ఉండడానికి గాను సాయంత్రం పూట పనిచేసే సంస్కృత కళాశాలను శ్రీ రామకృష్ణ పరమహంస సంస్కృత కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించింది.

ఈ కళాశాలలో ప్రాథమిక దశ నుండి కళాశాల స్థాయివరకు సంస్కృతం బోధిస్తారు.

ఈ సంఘం పాలకవర్గంలో శ్రీయుతులు తెన్నేటి విశ్వనాథం, డబ్ల్యు. వి. రామారావు, జి. అచ్యుతరామరాజు, ఎస్. సీతారామరాజు, జి. వి. రమణ, ఎస్. అల్వార్‌దాస్, రాంభట్ల లక్ష్మీనారాయణశాస్త్రి (ప్రిన్సిపాల్) ప్రభృతులు వున్నారు.

తాత్కాలికంగా ఈ కళాశాలను శ్రీ రామకృష్ణ మిషన్‌కు చెందిన శారదా బాలవిహార్‌లో నెలకొల్పుతున్నారు.

ఈ సంఘం ప్రభుత్వానికి గుర్తింపునకై వ్రాసింది. ఆంధ్ర యూనివర్సిటీకి శాశ్వత పద్ధతిపై అఫిలియేషన్ కోరుతూ దరఖాస్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థలు కళాశాలకు ఉదారంగా విరాళాలు ఇవ్వవచ్చునని పాలకవర్గం భావిస్తున్నది. సంస్కృత అభిమానులు విరాళాలు యిచ్చి పోషకులుగా, జీవిత సభ్యులుగా చేరడం ద్వారా కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.

ఏలూరులో ప్రింటర్స్, ప్రెస్ వర్కర్ల హర్తాళ్

ఏలూరు, జనవరి 7: కాగితం సరఫరాలో జరుగుతున్న బ్లాక్‌కి కాగితంధర పెంచినందుకు, కొరతకు నిరసన తెలియచేస్తూ ఏలూరు పట్టణంలోని ప్రింటర్లు, కాగితపు వ్యాపారస్థులు, ప్రెస్‌వర్కర్లు, బైండర్లు, డిసెంబర్ 28న పూర్తి హర్తాళ్ జరిపి, వూరేగింపుగా వెళ్లి కలెక్టర్‌కు ఒక విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించారు. (మా. వి)

ఏలూరులో చేనేత పారిశ్రామికుల సభ

ఏలూరు, జనవరి 7: రాష్ట్ర చేనేత పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ ఎ. భగవంతరావు డిసెంబర్ 26న యిక్కడ చేనేత పారిశ్రామికుల సభలో మాట్లాడారు.

శ్రీ గుడిమెట్ల గంగరాజు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ మాలే వెంకట నారాయణ (ఎం. ఎల్. ఎ), శ్రీ ఎన్. రాజవీరయ్య, శ్రీ కె. ...ములు ప్రభృతులు చేనేత పారిశ్రామికుల సమస్యలపై మాట్లాడారు. (మా.వి)

విశాఖజిల్లా పరిషత్తు బడ్జెట్ ఆమోదం

విశాఖపట్నం, జనవరి 6: విశాఖపట్నం జిల్లా పరిషత్తు 1970—71 సంవత్సరం సవరించిన బడ్జెట్‌ను,1971—72 సంవత్సరం బడ్జెట్ అంచనాలను నేడు జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు.

1970—71 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రు. 1,70,42,231 లు కేటాయించారు. మొత్తం వ్యయం రు. 17769340 లు. 1971—72 లో ఆదాయం రు. 1,36,63,046ఖర్చు రు.1,52,13,830 లు అని లోటు రు. 15,50,784 లు అని, అంచనా వేశారు. ప్రారంభనిల్వ రు. 66,59,200 లు.

1970—71 లో సవరించిన అంచనాలు ప్రారంభ నిల్వ రు. 66,59,200 లు. ముగింపు నిల్వలు 59,32,091. 1971—72 బడ్జెట్ అంచనా రు. 43,81,307. నిల్వ వుంటుంది.

మొత్తం ఖర్చులో జీతాలకు 26.72 శాతం సొమ్మును కేటాయించారు.

జిల్లా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎస్. సీతారామరాజు అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్తు కార్యదర్శి శ్రీ ఎం. వి. సత్తార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పంచాయితీ రాజ్ కార్యదర్శి శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి కూడా ఈ సమావేశానికి హాజరైనారు.

హైదరాబాద్‌కు కాశ్మీర్ రైతుల రాక

హైదరాబాద్, జనవరి 7: పరిశీలకబృందాలుగా యాత్రలు చేస్తూ కాశ్మీర్ నుండి బయలు దేరిన ప్రగతి శీలకచేతివృత్తిదారులు శనివారంనాడు ఆగ్రానుండి హైదరాబాద్ వచ్చారు. వారు రాజధానిలో 3 రోజులపాటు గడిపారు. భారత ప్రభుత్వం ఫీల్డ్ పబ్లిసిటీ డైరెక్టరేట్ ప్రాంతీయఅధికారి శ్రీ జె.ఎస్. గన్‌హార్ వారికి నాయకత్వం వహించారు.

18 మంది సభ్యులుగల ఈ బృందం హైదరాబాద్‌లో చారిత్రాత్మక స్థలాలను సందర్శించారు. సమాచార మంత్రి శ్రీ వాసుదేవరావు జనవరి 4 సాయంత్రంవారికి తేనేటివిందు జరిపారు. వారు సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. గవర్నర్ వారికి స్వాగతం చెప్పారు. వారు ఆరోగ్యమంత్రి శ్రీ ఇబ్రహీంఅలీ అన్సారీని కలుసుకున్నారు.

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

How to speak & Write Correctly 240 పేజీలు రు 3/— పోస్టేజి అదనం. S. Money & Co., (P), 12-C. Oragadam Road, Ambathur, Madras-53

ఎడ్యుకేషనల్

హోమియోపతి

హోమియోపతిలో తెలుగు ఇంగ్లీషు, (తమిళము, కన్నడం) ఇండియాలో మంచి ఉన్నత మంచి పోస్టల్ ట్యూషను. ప్రాస్పెక్టసు వ్రాయండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, 6 స్ప్రింగర్ వీధి మద్రాసు-1.

వేలం నోటీసులు

ధవళేశ్వరం పంచాయితీ
ట్రాక్టరు వేలం

ఈ పంచాయితీ యొక్క ట్రాక్టరు, ట్రైలరు ఎ. డి. పి. నెం. 4462 అండ్ 4463 ను తే. 22—1—71 ది మధ్యాహ్నం 3గం. లకు ఈ ఆఫీసు వద్దనే బహిరంగముగా వేలం వేయబడును. ధరావతు రు. 500 లు. బండిని ఆఫీసువద్ద చూచుకోవచ్చును. ఇతర వివరములు ఆఫీసులో తెలుసుకోవచ్చును.

(సం). ఎస్. రామచంద్రరావు బి. ఎ
కార్యనిర్వాహకాధికారి,
గ్రామపంచాయితీ, ధవళేశ్వరం.

అనకాపల్లి పురపాలక సంఘము
వేలం నోటీసు

ఈ దిగువ వుదహరించిన మునిసిపల్ షాపులు 1971 సం. జనవరి నెలలో వేలము ఖాయపర్చి స్వాధీనము చేసిన తేదీ నుండి 5 సం.ల పాటు దుకాణములు పెట్టుకొని స్వాధీనములో వుంచుకొను హక్కు బహిరంగముగా అనకాపల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద తే 20.1.71ది బుధవారం ఉదయం 10 గం.లకు మరియు అవసరమైన దరిమిలా దినములందు శ్రీ మున్సిపల్ సెక్రటరీ గారిచే గాని వారి అనుమతి పొందిన వారిచే గాని, వేలం వేయబడును. దరిమిలా దినము ఆదివారము గాని, మరియొక సెలవు దినము గాని అయిన సదరు వేలము ఆ పై దినమున వేయబడును.

వేలం నోటీసు కాపీలు ఆఫీసు పనిచేయు వేళలలో పొందవచ్చును.

1. మున్సిపల్ ఆఫీసు ఆవరణలో గ్రాండు ట్రంకు రోడ్డుకు వుత్తరమున క్రొత్తగా కట్టిన 6 షాపు రూములు స్వాధీనములో వుంచుకొను హక్కు. పాటకాలము: 1971 జనవరి నెలలో వేలము ఖాయపర్చి స్వాధీనము చేసిన తేదీ నుండి 5 (అయిదు) సం.లు వరకు. ధరావత్తు: రు 2000 — షాపు 1కి

(సం) వి.వి. రాఘవరావు,
సెక్రటరీ
అనకాపల్లి మునిసిపాలిటీ.
అనకాపల్లి
4-1-71

ప్రకటనలు

గ్రామ పంచాయితీ కార్యాలయం, మానుకోట
తా. మహబూబాబాద్, జిల్లా వరంగల్.
Rc. No. 77/70-71, dt. 4-1-71.

ఇందుమూలమున సమస్త ప్రజలకు తెలియచేయునది ఏమన సదరు గ్రామ పంచాయితీలో అంతర్ రోడ్ల విస్తరణకై — తేదీ 20—1—1971 న సాయంత్రం 3—00 గంటలవరకు సర్‌పంచ్ గారిచే గాని లేక వారి అనుమతి పొందిన వారిచే గాని స్వీకరించబడి అదేరోజు సాయంత్రం 4—00 గంటలవరకు హాజరైన టెండరు దార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

క్ర. సం.	పని వివరము.
1.	గ్రామ వీధి బజారులలో మొరము పోయుట.
	ఎస్టిమేటు విలువ రు. 2800.00
	చెల్లించవలసిన ధరావతు. రు. 140—00
	పని పూర్తిచేయవలసిన కాలము 2 నెలలు

పి. వెంకట రెడ్డి,
సర్ పంచ్,
గ్రామ పంచాయితీ, మానుకోట
తేది. 4—1—1971.

టెండరు నోటీసులు

గ్రామ పంచాయితీ కార్యాలయము,
వేలికొండపల్లి, ఖమ్మం జిల్లా.

8—12—70 వ తేదీన ప్రకటింపబడిన టెండరు నోటీసుకు సరైన టెండర్లు రానందున, సదరు నోటీసులో పేర్కొనబడిన ఫర్నిచర్ సప్లై చేయుటకు ఈ దిగువ సంతకం చేసినవారిచే 25—1—71 వ తేదీ సాయంత్రం 3 గం. లోగా టెండర్లు తిరిగి కోరబడుచున్నవి. కట్టవలసిన టెండరు డిపాజిట్ మరియు ఇతర షరతులను కార్యాలయము పనిచేయు సమయములలో తెల్సుకొనవచ్చును.

కార్యనిర్వహణాధికారి.

Roc. No. 49/70, dt. 31-12-70.

శ్రీ విజయవాడ తాలూకా ప్రొద్దుటూరు గ్రామ పంచాయితీ ఆఫీసునకు 1970—71 సం. నకు 40 వోల్టుల స్ట్రీటులైటు బల్బులు 200 సప్లయి చేయుటకుగాను సీలుచేయబడిన టెండర్లు నిర్ణీత నమూనాలో ధరావతు చెల్లించిన రసీదుతో సహా ది.12—12—1971వ తేదీ మంగళవారము మధ్యాహ్నము 2గం. లకు యీ పంచాయితీ కార్యాలయములో స్వీకరించబడును. అదేరోజ 2 గం. 30 ని. లకు హాజరయిన టెండరుదార్ల సమక్షమున సదరు సీల్డు టెండర్లు తెరువబడును. వలయువారు ఇతరతర విషయములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకోవచ్చును.

ఎన్. బి.:— దూటికి రు. 5 — లు ధరావతు రుసుము చెల్లించవలెను.

(Sd.) B. BASIVIREDDI,
Sarpanch,
Gram Panchayat,
Prodduturu.

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
12%
అంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ యివ్వబడును. (ప్రారంభంలో 10% బోనసు అదనంగా కూడా 2 ఏళ్ల ఋణాలకు 2% మాదిర్లు అంతకు పైబడిన ఋణాలకు చెల్లించ బడును.
ఋణాలకు: డైరెక్టర్ల హామీ కలదు.
ఇతర వివరాలకు : సెక్రటరీ
వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
'వాన్‌గార్డ్ హౌస్' 11, 12 ... మద్రాసు1
ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.

చక్కని పురోభివృద్ధికి చాలినంత నీటికి
సంపుతో కూడిన నమ్మదగిన
Kirloskar
కిర్లోస్కర్ మోటార్
చాలినంత నీరు చక్కని ఫలసాయానికి



మరియు చాలినంత నీటికి
పంపుతో కూడిన
నమ్మదగిన
Kirloskar

కిర్లోస్కర్ మోటార్
కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్, పోస్టుబాక్సు నెం.1017, బెంగుళూరు.3.
ఏక డిస్ట్రిబ్యూటర్లు: పారీ & కంపెనీ లిమిటెడ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

ప్రజాపనుల శాఖ (ప్రాజెక్టు వింగ్)
కెనాల్ కన్‌స్ట్రక్షన్ డివిజను నెం. 1,
పోచంపాడ్ ప్రాజెక్టు.

టెండరు ప్రకటన నెం. 16/సి.సి. డి1/70-71.

ఈ దిగువ పేర్కొనబడినపనికి రిజిష్టరు చేయబడిన కంట్రాక్టర్ల నుండి మరియు ప్రసిద్ధి చెందిన పర్ముల నుండి ముద్ర వేయబడిన టెండర్లు పిలువబడుచున్నవి.

క్రమ సంఖ్య	పని పేరు	ధరావత్తు సొమ్ము.	టెండరు ప్రతుల ధర తిరిగి ఇవ్వబడనిది.	అగ్రిమెంట్ విధానము	పనిపూర్తి చేయు పరిమితి.	టెండర తీసుకొను తేదీ, 15 గం.30 ని. వరకు
1.	2.	3.	4.	5.	6.	7.
1.	పోచంపాడు ప్రాజెక్టు కుడి కాలువ కిలోమీటరు 20.33(ట్రైలు 125/5 ×72) అన్‌డర్ టనల్ ఔట్ ఛానల్ యొక్క ఎరుగట్ల చెరువు షికం మరియు కుడిప్రక్క అలుగు కాలువ భాగము — వెడల్పు చేయుట.	రు. 3250 —	రు. 20.60	లంప్‌సం.	5 నెలలు	4.2.71

నిబంధనలు :-

1. టెండర్ల కొరకు టెండర్ల వెలతో సహా వినతి పత్రములు తీసికొనబడు చివరి తేదీ 25—1—71. టెండర్ల సప్లయి చేయబడు తేదీ 27—1—71 నుండి.

2. టెండర్ల పైన చూపబడిన (7 వ కాలము) తేదీన ఈ దిగువ సంతకము చేసినవారిచేత తీసుకొనబడును. మరియు అదేరోజు సాయంత్రము 4 గం. తెరువబడును. టెండర్ల తేదీ 20—1—71 నుండి ఈదిగువ చూపబడిన ఆఫీసులో ఆఫీసు పనిచేయు వేళలో పరిశీలించవచ్చును. టెండర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు వారి ఆఫీస్ నుండి పొందవచ్చును. టెండర్లు పోస్టుద్వారా పంపవలెయునని కోరువారు అదనముగా రు. 2—25 లు టెండరు ప్రతుల ధరతో పంపవలెను. పోస్టుద్వారా పంపబడిన ప్రతులు కోల్పోయిన లేక ఆలస్యమైనను ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు బాధ్యులుకారు.

3. సూపరింటెండింగ్ ఇంజనీయరు గోదావరి వాలీ సర్కిల్ నెం. 2 వ రూల్ క్యాంప్ జగిత్యాల, కరీంనగర్ జిల్లా, ఏదొక్క టెండరునైనను మొత్తము టెండర్లనైనను సంపూర్ణముగానైనను, అసంపూర్ణముగానైనను ఏకారణము తెలుపకయే నిరాకరించుటకు అర్హులై యున్నారు.

యం. తిరుపత్ రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు,
కెనాల్ కన్‌స్ట్రక్షన్ డివిజను నం 1
పోచంపాడు ప్రాజెక్టు.

దూస్‌గాం కాలనీ.
తేది:

క్రాంప్టన్
ట్యూబ్‌లైటు
తక్కువ
విద్యుచ్ఛక్తి
తీసుకుంటాయి.
ఏళ్ల తరబడి
మన్నుతాయి

వాడండి
ఇక మీదట
క్రాంప్టన్
Crompton Greaves

'మెజారిటీ కులాల అభ్యర్థులకే విజయం లభిస్తుంది'

మధ్యంతర ఎన్నికలపై శ్రీ తిమ్మారెడ్డి వ్యాఖ్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 6: ఆనే మధ్యంతర ఎన్నికలలో కులం, మతాలు వాటిని అనుసరించి మెజారిటీ వర్గాలకు చెందినవారే గెలుస్తారని రాష్ట్ర రెవిన్యూ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి నేడు అన్నారు.

శ్రీ తిమ్మారెడ్డి "ఆంధ్రప్రభ" ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నికల రంగంలో రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం, స్వతంత్ర అభ్యర్థులు మరో విధంగా పోటీదారని అన్నారు. ఇప్పుడు (రాబోవు ఎన్నికలలో) పార్లమెంటరీ అభ్యర్థి గెలవాలంటే, ఆ అభ్యర్థి ఆ నియోజక వర్గంలోని మెజారిటీ కులానికి చెందిన వ్యక్తి అయివుండాలి. అలాగే నగరాల ప్రాంతంలో పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థి పోటీచేయవలెను.

ఎన్నికలలో ఈవిషయాలన్నీ నిజమవ్వనైన వట్టివే. అయితే ఈసారి మాత్రం వీటికి చాలా ప్రాముఖ్యం వస్తుంది. ఇదివరలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కులానికి చెందిన అభ్యర్థిని ఎన్నికలకు నిలబెట్టి, నష్టపోయేదని అప్పుడు ప్రతిపక్షంవారు మెజారిటీ కులానికి చెందిన వ్యక్తిని నిలబెట్టి గెలుపు సాధించేవారని ఆయన అన్నారు.

పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థి, గ్రామీణ నియోజకవర్గంలో పోటీ చేసి నట్లయితే, ఈసారి వోడిపోవడం దాదాపు ఖాయమే. ఎన్నికలకు నిలబడిన అభ్యర్థి విద్యావంతుడా కాదా అని ఓటర్లు అంతగా పట్టించుకోరని మంత్రి నిష్కర్షగా చెప్పారు.

ఢిల్లీ దర్బార్‌లో జ్యోతిష్కుల రద్దీ

న్యూఢిల్లీ, జనవరి 6: కాంగ్రెసు నాయకుల నివాసాల వద్ద జ్యోతిష్కుల తాకిడి హెచ్చింది. ... కాంగ్రెస్ అభ్యర్థులు ... నేడు ఇక్కడ వ్యాఖ్యానించారు.

ఎన్నికల తేదీలను నిర్ణయించేటప్పుడు ... అన్నారు.

ఢిల్లీలో జ్యోతిష్యానికి సంబంధించి గిరాకీ హెచ్చిపోయినట్లు నాయకుల ... జ్యోతిష్కులు ... అన్నారు.

దానితో ఇంతవరకు ... 5 జ్యోతిష్కులను ... కూడా సంప్రదించలేదని అన్నారు.

త్వరలో అమలాపురంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభం

అమలాపురం, జనవరి 6: అమలాపురంలో వచ్చే విద్యాసంవత్సరంనుండి జిల్లా పరిషత్ యాజమాన్యంలో బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించగలమని పరిషత్ చైర్మన్ శ్రీ ఎస్. బి. పి. కె. సత్యనారాయణరావు డిసెంబర్ 24 న యిక్కడ జరిగిన జిల్లా గ్రిగ్ ఆటలపోటీల ముగింపు ఉత్సవంలో అధ్యక్షత వహిస్తూ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉన్నతపాఠశాలభవనాలలోనే బాలికలఉన్నత పాఠశాలను తాత్కాలికంగా పెట్టగలమని, సరియైన భవనాలు దొరకగానే అక్కడికి బాలికల పాఠశాలను తరలించగలమని శ్రీ సత్యనారాయణరావు చెప్పారు. పిల్లలపార్కు నిమిత్తమై ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని పాఠశాల భవనాల నిర్మాణానికి ఒప్పగించాలని ఆయన మున్సిపల్టీని కోరారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీ డబ్ల్యు. రామమూర్తి స్వాగతం చెప్పారు. మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎస్. రెడ్డినాయుడు గ్రిగ్ స్పోర్ట్సులోనూ, జోనల్ ఆటలపోటీలలోనూ గెల్చిన వారికి బహుమతులు, యోగ్యతా పత్రాలు అందచేశారు. శ్రీ కె. రామభద్రరావు, శ్రీ పి. సుందరరామయ్య మాట్లాడారు. రాజానగరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీ కె.రఘురావుకు, శ్రీ యు. త్రిమూర్తులు (చంద్రంపల్లి), శ్రీ ఎ. నాగేశ్వర (...పల్లి), శ్రీ ఎస్. శివరావు (పుల్లేటికుర్రు), శ్రీ ఎస్. నారాయణ (అమలాపురం), శ్రీ సిహెచ్. సత్యనారాయణ (దేవరపల్లి), శ్రీ ఎస్. జోసెఫ్ కు వివిధ శాఖలలో బహుమతులు వచ్చాయి. (మ. వి)

రేడియో

శనివారం, జనవరి 9
శక 1892 పుష్య 19

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—40 కర్ణాటక సంగీతం, 7—00 తె. వా., 7—15 ప్రభాతగీతే, 7—45 సంకీర్తనం, 8.30 విజయవాడవలె, మధ్యాహ్నము: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 ఎస్. శివరాములు: నాదస్వరం, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 చిత్రసీమ, 2—30 బాలానందం. సాయంత్రము: 5—30 జానపదగేయాలు, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 గీతమాలిక, 7—45 వార్తావాహిని, 8—00 లలితసంగీతం, 8—30 మీరు కోరినపాటలు, 9—15 నాటిక (విజయవాడ నుండి రిలే) 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, అంజనీబాయి లోలేకర్: గాత్రం, (ఢిల్లీ నుండి రిలే), 11—05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, తిరుప్పావై, పప్పదిపద, ప్రసార విశేషాలు 6—10 భక్తిరంజని, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, అన్నమాచార్య కీర్తనలు, 7—00 తె. వా., 7—15 సంగీతశిక్షణ, 7—30 పాటలపల్లి, 8—30 శిష్ట్లా గారిపతి శాస్త్రి,వీణ మధ్యాహ్నము: 11—45 చిత్రతరంగిణి. 12—30.కార్మికుల కార్యక్రమం, 1—00 హైదరాబాద్ వలె, 1—40 పసిడిపంటలు, 1—50 తె. వా., 2—00 నియాజ్ అహమద్‌ఖాన్, ఫయాజ్ అహమద్‌ఖాన్, సాయంత్రము: 5—30 శిష్ట్లా గారిపతిశాస్త్రి: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 సంప్రదాయ సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 కల్పలత, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—15 మంజూషా మమ్మపుత్రికా నాటిక, రచన: కొండూరు వీరరాఘవాచార్యులు, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, అంజనీబాయి లోలేకర్ గాత్రం, (ఢిల్లీ నుండి రిలే), 11—05 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరుప్పళి ఎళుచ్చి, 6—45 సంగీతామృతం: జి. ఎస్. బాలసుబ్రహ్మణ్యం, 7—30 కల్యాణం స్వామినాథన్: వీణ, 8—45 చిత్రగానం, 9—15 వాద్యసంగీతం, 9—30 గాత్రం, 10—00 టి. ఆర్. వి. రాఘవులు: క్లారినెట్, మధ్యాహ్నము:12—00 పాలక్కాట్ సుబ్రహ్మణ్య అయ్యర్, 1—00 గాత్రం, 1—30 చిత్రగానం, సాయంత్రము: 5—00 టి. వి. ఆర్. రాఘవులు: క్లారినెట్, 5—45 పెళ్లిళ్లు, 6—30 వాద్యసంగీతం, 6—45 చిత్రగానం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, అంజనీబాయి లోలేకర్: గాత్రం, (ఢిల్లీనుండి రిలే), 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, బి. వి. రామమూర్తి, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., సాయంత్రము: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 రసమయి, 7—00 తె. వా., 11—05 ప్రసారసమాప్తి.

శంఖవరంలో బలవర్థక ఆహార కేంద్రం

పెద్దాపురం, జనవరి 5: శంఖవరంలో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న బలవర్థక ఆహారకేంద్రానికి మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి పర్వత సుందరమ్మ డిసెంబర్ 24 న ప్రారంభోత్సవం చేశారు. సమితి అధ్యక్షుడు శ్రీ పర్వత వెంకట నరసింహారావు సభకు అధ్యక్షత వహించారు. బి. డి. ఒ. శ్రీ ఎస్. సూర్యనారాయణ మాట్లాడారు. సమితి మహిళా శిశు సంక్షేమ విస్తరణాధికారిణి శ్రీమతి భూసారపు పద్మజారమణారావు స్వాగతం చెప్పారు. శ్రీమతి బి. సుశీల వందన సమర్పణ చేశారు.

రాయభూపాలపట్నంలో గ్రామీణ రేడియో గోష్ఠి

పెద్దాపురం సమితిలోని రాయభూపాలపట్నంలో గ్రామీణ రేడియో గోష్ఠికి డిసెంబర్ 23 న బి. డి. ఒ. శ్రీ చెలికాని వెంకటావు ప్రారంభోత్సవంచేశారు. శ్రీ సిహెచ్. సుబ్బారాయుడు, శ్రీ పప్పువెంకటసుబ్బారావు, శ్రీ కోమరిసూర్యనారాయణ మాట్లాడారు. శ్రీ నల్లంనత్యం సభకు అధ్యక్షత వహించారు. శ్రీ నల్లం బాలసత్యనారాయణ అధ్యక్షుడుగా, శ్రీ బుజ్జవేపు సీతారాజు ఉపాధ్యక్షుడుగా, శ్రీ తటవర్తి సత్యనారాయణ కన్వీనర్‌గా గ్రామీణ రేడియో గోష్ఠికి కార్యవర్గం ఎన్నికైంది. సర్పంచ్ స్వాగతం చెప్పారు. (మ. వి)

కపిలేశ్వరపురం సమితి బడ్జెట్ ఆమోదం

కాకినాడ, జనవరి 5: కపిలేశ్వరపురం పంచాయతీసమితి సర్వసభ్య సమావేశం డిసెంబర్ 23 న శ్రీమతి బలుసు... అధ్యక్షతన జరిగింది. 1971—72 సం. బడ్జెట్ అంచనాలు, 1970—71 సం. సవరణ బడ్జెట్లను బి. డి. ఒ. శ్రీ ఆర్. వి. ఎస్. సూర్యనారాయణరాజు ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. (మ. వి)

సూర్యాపేటలో బాలల చిత్రప్రదర్శన

కోదాడ, జనవరి 6: సూర్యాపేటలో ఇటీవల హైదరాబాదు డివిజనువారు "దీక్ష" అనే బాలల చిత్రాన్ని ప్రదర్శించారు. బాలల దినోత్సవమునకు సంబంధించి ... శాఖ వారు ఈ ప్రదర్శనను ఏర్పాటుచేయుట జరిగింది. స్థానిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కువ మంది ఈ ప్రదర్శనను తిలకించారు. జిల్లా పౌరసంబంధశాఖవారు ఈ ప్రదర్శనకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు.

విశాఖలో కృష్ణభిక్షు ప్రసంగం

విశాఖపట్నం, జనవరి 6: ... చెందిన శ్రీ కృష్ణభిక్షు జనవరి 2 సాయంత్రం ఆక్సిలియంలో విశాఖ సారస్వతవేదిక సమావేశంలో రామాయణం ప్రాతిపదికగ సాహిత్య ప్రసంగం చేశారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం అధ్యక్షత వహించారు. ఎ.వి.ఎన్. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ దివాకర్ల రామమూర్తి స్వాగతం చెప్పారు. శ్రీ పురిపండా అప్పలస్వామి, శ్రీ ... వెంకటేశ్వర్లు ప్రభృతులు ప్రసంగించారు.

నేపాల్ ఆర్థిక వ్యవస్థలో జోక్యానికి భారత్ యత్నం

నేపాలీ మంత్రుల ఆరోపణలు; న్యూఢిల్లీ అధికారుల ఖండన

ఖాట్మండూ, జనవరి 7: భారతదేశంనుంచి పాకిస్థాన్‌కు రాధికాపూర్ ద్వారా రవాణా సౌకర్యాలు కావాలన్న కోర్కె రాగానే క్యూర్యాల్లో కూడుకొన్నప్పుడు ... నేపాల్ విదేశాంగ మంత్రి శ్రీ రాజభండారీ నేడు ఖండించారు. నేపాల్ ఆర్థిక వ్యవస్థలో జోక్యం కలిగించుకొనటానికి భారతదేశం ప్రయత్నిస్తున్నదని శ్రీ రాజ భండారీ, నేపాల్ వాణిజ్య మంత్రి శ్రీ సుబేదీ నిన్న రాష్ట్రీయ పంచాయతీ సమావేశంలో ఆరోపించారు. భారతదేశంగుండా రవాణా సౌకర్యాలు పొందే హక్కు నేపాల్‌కు ఒప్పందాల ద్వారా సంక్రమించిందని, అంతర్జాతీయ సంప్రదాయాల ద్వారా కూడా నేపాల్‌కు ఈ హక్కు ఉన్నదని శ్రీ రాజభండారీ నిన్న రాష్ట్రీయ పంచాయతీ సమావేశంలో చెప్పారు.

నేపాల్, భారత దేశాల మధ్య వాణిజ్యం తగ్గిపోకుండా చూడడానికి తగిన చర్యలు తీసుకొనటానికి నేపాల్ తన సంసిద్ధతను వెల్లడించినప్పటికీ, నేపాల్ ఆర్థిక వ్యవస్థలో జోక్యం కలిగించుకొనటానికి భారతదేశం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ ఉభయదేశాల మధ్య వాణిజ్యాన్ని భారతదేశం ఏకపక్షంగా మూడురోజులపాటు నిలిపివేసిందని ఆయన అన్నారు.

"బోనస్ వోచర్" విధానం అనుసరించటం వలన నేపాల్ విదేశీ వాణిజ్యం ఎక్కువ అవుతున్నదనీ, కాని ఈ విధానాన్ని రద్దుచేయాలని నేపాల్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదనీ విదేశీ వాణిజ్య మంత్రి శ్రీ సుబేదీ ఆరోపించారు. నేపాల్ శాశ్వతంగా తమపై ఆధారపడి ఉండాలని భారత ప్రభుత్వం కోరుతున్నదని కూడా ఆయన ఆరోపించారు.

నేపాల్ మంత్రుల ఆరోపణలను న్యూఢిల్లీలో భారత ప్రభుత్వాధికారి ఒకరు నేడు ఖండించారు. నేపాల్‌తో వాణిజ్య ఒప్పందం డిశంబర్ 31 తో ముగిసినప్పటికీ నేపాల్‌కు భారతదేశంనుండి సరుకుల రవాణా కొనసాగుతున్నదని ఈ అధికారి వివరించారు.

తెనాలిలో రెడ్‌క్రాస్ వారోత్సవాలు

తెనాలి, జనవరి 7: భారత రెడ్‌క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యాన రెడ్‌క్రాస్ వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంలో శిశు ప్రదర్శన, ఆస్పత్రులలో రోగులకు పండ్లు పంచారు.

తెనాలి మున్సిపల్ కార్యదర్శి శ్రీ పి. జి. శ్రీరాములు రెడ్‌క్రాస్ పతాకం ఎగురవేశారు. తర్వాత విద్యార్థులతో పురవీధులలో ఊరేగింపు జరిగింది. అడిషనల్ సబ్ జడ్జి శ్రీ ఎ. పాండురంగరావు అధ్యక్షతన సభ జరిగింది. ఆర్. డి. ఓ. శ్రీ కె. సత్యరాజా స్వాగతం చెప్పారు. శ్రీ రెడ్డి బత్తుల రామిరెడ్డి కార్యదర్శి నివేదిక సమర్పించారు.

ఆంధ్రకేసరి కూచిపూడి నాట్య కళాశాల ప్రారంభం

రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో డిసెంబర్ 26 న ఆంధ్రకేసరి కూచిపూడి నాట్య కళాశాలకు శ్రీ దేవత శ్రీరామమూర్తి ప్రారంభోత్సవంచేసి మాట్లాడారు. ఈ కళాశాల ఆంధ్రకేసరి యువజన సమితి నిర్వహణలో ఏర్పాటుచేయబడింది. శ్రీ ఎం. వి. నరసింహాచార్య సభకు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు దేవత రామమోహనరావు, ఎం. ఎస్. చారి, బుగ్గా పాపయ్యశాస్త్రి, కందుకూరి లక్ష్మీనరసింహం ప్రభృతులు ఈ కళాశాలాభివృద్ధికి కళాభిమానులు తోడ్పడవలసిందిగా కోరారు. శ్రీ ఎం. ఎస్. భాస్కరరావు స్వాగతంచెప్పారు. శ్రీ రాయప్రోలుసూర్యనారాయణమూర్తి సందేశాలు చదివారు. నాట్యాచార్య శ్రీ పండిత హేమాద్రి చిదంబరదీక్షితులును కమిటీ చైర్మన్ శ్రీ నార్ల కేదారేశ్వరుడు పరిచయంచేశారు. శ్రీ పి.వి.కృష్ణమూర్తి వందనసమర్పణచేశారు.

జిల్లాపరిషత్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు

మచిలీపట్నం, జనవరి 7: కృష్ణా జిల్లా పరిషత్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఇటీవల జిల్లాపరిషత్ మీటింగ్ హాలులో ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా శ్రీ ఎమ్. రామకృష్ణ (చిల్లకల్లు) ఉపాధ్యక్షులు శ్రీ పి. మాధవరావు (బందరు), కార్యదర్శి శ్రీ జి. నాగభూషణం (పిరపల్లి), ట్రెజరరు శ్రీ ఎన్. మస్తాన్ (బందరు), డైరెక్టర్లుగా శ్రీ ఎన్. బాలభాస్కరరావు (జంటమూర్తి), శ్రీ ఎస్. కోటేశ్వరరావు (కలపహ...), శ్రీ టి. సీతారు (బందరు), శ్రీ జి. అప్పలస్వామి (రుద్రపాక), శ్రీ కె. వి. గోపాలరావు (కొండూరు) ఎన్నికైనారు.

పెల్ల సహకార సంఘం ఎన్నికలు

రాజమండ్రి, జనవరి 6: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా వెల్ల కో—ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నూతన పాలకవర్గం ఎన్నికలు అధికారి శ్రీ ఎ.వి. రమణారావు సమక్షంలో జరిగాయి. తాత్కాలిక ప్రెసిడెంటు శ్రీ చెలంకూరి వెంకట సుబ్బారావు అధ్యక్షతన యీ దిగువవారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అధ్యక్షులు: శ్రీ పట్టి కూటి వెంకటసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు: శ్రీ వైట్ల విశ్వేశ్వర సుబ్బారావు డైరెక్టర్లు: ... ... వెంకట కృష్ణమ్మ.

శ్రీ గుమ్మడిదల సుబ్బారావు మృతికి సంతాపం

విజయవాడ, జనవరి 7: గోష్ఠి సంపాదకులు, ప్రముఖ రచయిత, ఆంధ్రపత్రిక విలేకరు, ఆంధ్రోద్యమ చరిత్రకారులు అయిన శ్రీ గుమ్మడిదల వెంకట సుబ్బారావు హఠాన్మరణమునకు సంతాపం వెలిబుచ్చుటకు విజయవాడ ... కాలేజీలో శ్రీ చిత్రపు వరదరాజులు అధ్యక్షతన సభజరిగింది. శ్రీ సుబ్బారావు జీవిత విశేషములను గురించి శ్రీయుతులు మల్లెల శ్రీరామమూర్తి, అయ్యంకి వెంకటరమణయ్య, వెలుదుటి వట్టాభిరామయ్య, కాసాని సీతారామేశ్వరరావు, ఎల్.చిరంజీవిరావు ప్రభృతులు ప్రసంగించి, ఆయనకు జోహార్లు అర్పించారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించబడినది.

శ్రీ అధరాపురపు శేషగిరిరావు మృతికి సంతాపం

పొన్నూరు, జనవరి 6: ప్రముఖ దేశభక్తుడు, కాంగ్రెస్‌వాది శ్రీ అధరాపురపు శేషగిరిరావు మృతికి సంతాపం తెలియచేస్తూ శాసన సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన డిసెంబర్ 29 న బహిరంగసభ జరిగింది. శ్రీ శేషగిరిరావు మృతికి ఒక సంతాప తీర్మానంచేయబడింది.

శ్రీ శేషగిరిరావు పొన్నూరులో మొదటి స్వాతంత్ర్యయోధుడేగాక, కాంగ్రెసు వాదియని కూడా శ్రీ వావిలాల చెప్పారు. రాష్ట్ర వాణిజ్య శాఖమంత్రి శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు, శ్రీ జి. శ్రీమన్నారాయణ, శ్రీ కొండపీటి వెంకటకవి, శ్రీ కె. కృష్ణారావు, శ్రీ ఎస్. వి. సుబ్బారావు, శ్రీ శివస్వామి ప్రభృతులు శ్రీ శేషగిరిరావు పట్టణ పురోభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. తరువాత ఆయన మృతికి మౌనం పాటించారు.

పొన్నూరు భూమితనఖా బ్యాంకు కార్యవర్గం

పొన్నూరు సహకార భూమితనఖాబ్యాంకు నకు డిసెంబర్ 29 న శ్రీ కె. కృష్ణారావు అధ్యక్షుడుగానూ, శ్రీ బి. నాగిరెడ్డి ఉపాధ్యక్షుడుగానూ, శ్రీ జి. వీరయ్య కోశాధికారిగానూ ఎన్నికయ్యారు.

మాజీ అధ్యక్షుడు శ్రీ కె. విశ్వనాథం అధ్యక్షతన బ్యాంకు సమావేశం జరిగింది. డెలిగేటుస్థానంలో శ్రీ కొసరాజు బ్రహ్మానందం కొత్తగా ఎన్నికచేశారు. నూతన డైరెక్టర్లుగా ఈ క్రిందివారు ఎన్నికయ్యారు. శ్రీయుతులు కె. నాగేశ్వరరావు, కె. సుబ్బారావు, ఎం. సుబ్బారావు, వి. వెంకటేశ్వర్లు, డి. చెంచురామయ్య, ఆర్. సాంబశివరావు.

శ్రీ బండారు తమ్మయ్య మృతికి ఆంధ్ర కళా పరిషత్ సంతాపం

కాకినాడ, జనవరి 6: 'విమర్శకాగ్రేసర' శ్రీ బండారుతమ్మయ్య మృతికి చింతిస్తూ స్థానిక ఆంధ్ర కళాపరిషత్ కార్యనిర్వాహక వర్గసభ్యులు డిసెంబర్ 20 న సంతాపసభ జరిపారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ రమణశ్రీ అధ్యక్షత వహించారు. ఆంధ్ర కళాపరిషత్ సాహిత్యశాఖాధ్యక్షుడుగా, ఆంధ్ర సాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యుడుగా శ్రీ తమ్మయ్య గావించిన సాహిత్యసేవలను శ్రీ రమణశ్రీ కొనియాడారు. వీరి మరణం ఆంధ్ర సాహిత్యానికి తీరనిలోటు యని ఆయన జోహార్లు అర్పించారు. సంతాప తీర్మానం చేయబడింది.

బత్తుల కామాక్షమ్మ మృతికి సంతాపం

రాజమండ్రి, జనవరి 6: రాజమండ్రి ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల ఆవరణలో డిసెంబర్ 27 న పాలకవర్గంవారి ఆధ్వర్యాన జరిగిన స్వర్గీయ బత్తుల కామాక్షమ్మ సంతాప సభకు మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు అధ్యక్షత వహించి, కామాక్షమ్మ సేవలను ప్రస్తుతించారు. శ్రీమతి పులుగుర్తి లక్ష్మీకాంతమ్మ, ప్రిన్సిపల్ శ్రీ యుద్దనపూడి మల్లికార్జునరావు, శ్రీ గ్రంధి సుబ్రహ్మణ్యం, శ్రీ నాళంకృష్ణారావు, శ్రీమతి ఆదుర్తి భాస్కరమ్మ, రాపూరి సుబ్బమ్మ, గాడిచర్ల సుబ్బమ్మ ప్రభృతులు కామాక్షమ్మ సేవలను కొనియాడి జోహార్లు అర్పించారు.

శ్రీ నిడమర్తి వెంకట నరసింహం మృతి

రాజమండ్రి, జనవరి 6: రాజమండ్రి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నిడమర్తి వెంకట నరసింహం (63) డిసెంబర్ 29న తేదీన యిక్కడ హఠాత్తుగా మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీ నరసింహం ఇప్పటివరకు కౌన్సిలర్‌గ వ్యవహరించారు.

ఆయన హితకారిణీ సమాజం అధ్యక్షులుగానూ, కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఉపాధ్యక్షుడుగానూ యింకా అనేక సంస్థలలోనూ పనిచేశారు.

ఆయన మృతికి సంతాప సూచకంగా వీరేశలింగం ఆస్తిక్ కాలేజీ, రాజ్యలక్ష్మి మహిళాకళాశాల, ఆర్ట్సు మున్సిపల్ సంస్థలు, సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయి.

మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు, డాక్టర్ ఎ. వి. నాగేశ్వరరావు, శ్రీ కొప్పిశెట్టి...రాజు, శ్రీ ... (ఎం. ఎల్. ఎ.) ప్రభృతులు శ్రీ నరసింహం గృహమునకు వెళ్ళి పూలమాలలు సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. (మ. వి)

చేనేతవస్త్రాలకు ప్రత్యేక రిబేట్

హైదరాబాద్, జనవరి 7: సంక్రాంతి పండుగ సందర్భంగా చేనేత వస్త్రాలపై 10 శాతం వంతున ప్రత్యేకంగా రిబేట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని చేనేత వస్త్రాల డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సహకార డిపోలలోను, సూపర్‌బజార్లలోను, జిల్లా పరిషత్ డిపోలలోను ప్రత్యేక రిబేట్ ఇస్తారు.

మోపూరు పాఠశాల భవన నిర్మాణానికి నటి వాణిశ్రీ విరాళం

నెల్లూరు, జనవరి 7: నెల్లూరుతాలూకా దక్షిణ మోపూరులో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ దాసరి పెరుమాళ్ళు జిల్లాపరిషత్తు హైస్కూలు భవనానికి డిసెంబరు 31 న శంకు స్థాపన చేశారు. నిర్మాణపు ఖర్చులో సగం సొమ్ము విరాళం ఇవ్వడానికి ప్రముఖ సినీనటి కుమారి వాణిశ్రీ అంగీకరించారు. మొన్న జరిగిన శంకుస్థాపన ఉత్సవంలో ఆమెపేరుతో రు 10 వేలు చెక్కును సివిల్ సప్లయిల మంత్రి శ్రీ ఆనం సంజీవరెడ్డికి అందజేశారు. శాసన సభ్యుడు శ్రీ స్వర్ణ వేమయ్య బహిరంగ సభకు అధ్యక్షతవహించారు.

సభలో ప్రసంగిస్తూ మంత్రి శ్రీ దాసరి పెరుమాళ్ళు వాణిశ్రీ విరాళం ఇచ్చినందుకు ప్రశంసించారు. వసతి గృహ భవనం గ్రామంలో నిర్మించడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేయగలనని అన్నారు. సివిల్ సప్లయిల శాఖమంత్రి శ్రీ సంజీవరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దాతలు ఎక్కువ విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తాను హైస్కూలులో చదివిన రోజులలో గుర్తుచేసుని కుమారి వా శ్రీ మాట్లాడుతూ ఇప్పుడు ఈ అవకాశం తనకు కలిగినందుకు తనకు ఎంతో సంతోషంగావుందని భవనం నిర్మించడానికి అవసరమైతే ఇంకా విరాళము ఇస్తానని గ్రామంలో కళాశాల భవనం భవిష్యత్తులో నిర్మించడానికి సహాయం చేస్తాననీ అన్నారు.

శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డి, శ్రీ జి. రామచంద్రారెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ ముక్తేవి లక్ష్మణదాసుకు సన్మానం

కాకినాడ, జనవరి 7: 'రసధుని' పేరుతో 'తిరుప్పావై' తెలుగు తర్జుమా చేసిన శ్రీ ముక్తేవి లక్ష్మణదాసుకు డిసెంబర్ 25 న యిక్కడ సన్మానం జరిగింది. శ్రీ దురుపేటి అప్పారావు ఆధ్వర్యంవహించి, స్వాగతం చెప్పారు. శ్రీ జటావల్లభుల పురుషోత్తం సభకు అధ్యక్షత వహించారు. శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యులు ముఖ్యఅతిథిని పరిచయం చేశారు. శ్రీ లక్ష్మణదాసు తాము రచించిన 'రసధుని' కావ్యంనుండి కొన్నిపద్యాలు పఠించారు.

ఆయన కుమార్తె కుమారి ఎం. శశిరేఖ మంగతాయారు కొన్ని భక్తిగీతాలు పాడుతూ, వాటిని వీణమీద వాయించారు. (మ. వి)

ఫిబ్రవరిలో ఆంధ్ర నలందా ఉత్సవాలు

గుడివాడ, జనవరి 6: ఆంధ్ర నలంద కార్యనిర్వాహక వర్గ సమావేశము జనవరి ఒకటవ తేదీన అధ్యక్షులు ప్రొఫెసర్ తిపిర్నేని శివాజీరావు అధ్యక్షతన జరిగింది.

ఫిబ్రవరి నెల ద్వితీయ భాగమునందు "ఆంధ్ర నలంద మకర సంక్రమణోత్సవ" సందర్భమున "అద్యతనాంధ్ర కవి ప్రపంచ" నిర్మాతలు శ్రీ తిరుపతి వేంకటకవుల శతజయంతి మహోత్సవములు జరుపుచు, అందు శ్రీ జల్లావఝల శివశంకరస్వామి, శ్రీ విశ్వనాథ వేంకటేశ్వర్లు, శ్రీ గౌరిపాటివేంకటసుబ్బయ్య డాక్టరు తూమాటి దోణప్పగార్లను సన్మానించుటకు ఏకగ్రీవముగా తీర్మానించారు.

రాజారావు కళాపరిషత్ నాటిక పోటీఫలితాలు

రాజమండ్రి, జనవరి 6: కీ. శే. గరికపాటి రాజారావుకళాపరిషత్ ద్వితీయనాటిక పోటీలలో ఉత్తమప్రదర్శన బహుమతి విశాఖ నట్ల రచన సమాఖ్య వారి 'పావలా'కు దక్కినది. ద్వితీయ బహుమతి గుంటూరు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్సు థియేటర్సు వారి 'పరీక్ష' నాటికకు వచ్చింది. ఉత్తమనటుడుగా శ్రీ బి. నరసింహారావు (పరీక్ష), ఉత్తమనటిగా శ్రీమతి ఎస్. శ్యామల (పావలా) ఎన్నికయ్యారు. శ్రీ కె. విశ్వేశ్వరరావు బహుమతీ ప్రదానంచేశారు. (మ. వి)

ఆంధ్రప్రదేశ్ శ్రీరమణ జయంతి ఉత్సవాలు

గుడివాడ, జనవరి 7: భగవాన్ శ్రీ రమణ మహర్షుల జయంతి ఉత్సవాలు ఈ నెల 10, 11 తేదీలలో గుడివాడ శ్రీ ప్రణవాశ్రమంలో పెద్ద యెత్తున వైభవంగా జరిపే సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రీ కృష్ణభిక్షు, శ్రీ కుప్పా లక్ష్మావధానులు, శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు, శ్రీ జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ, శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డి, శ్రీ ప్రణవానందస్వామి—మొదలైన ప్రముఖులు ప్రసంగిస్తారు.

ఆంధ్రదేశం అంతటినుండి భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. (మ.వి)

బందరులో పౌరాణికునకు సన్మానం

బందరు, జనవరి 7: సీతారామాంజనేయ ... నైదిక ధర్మ ప్రవర్ధక సంఘం వారి ... మండలంలో నెలపొడుగునా భాగవతం పురాణం చెప్పిన శ్రీ నారాయణభట్ల కృష్ణమూర్తి శాస్త్రికి డిసెంబరు 30 న సన్మానం జరిగింది. శ్రీ కుప్పా ఆంజనేయశాస్త్రి అధ్యక్షత వహించారు. పౌరాణికునకు రు. 1,078 ల నిధిని, నూతన వస్త్రాలను బహూకరించారు.

'తిరుపతి ఆలయాన్ని సినిమా సెట్టింగు వలె మార్చడం తగదు'

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని శాసన సభ్యుడు శ్రీ ఈశ్వరరెడ్డి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 7: తిరుమల దేవస్థానం అధికారులు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ముఖద్వారాన్ని సినిమా స్టూడియోలో ఉండే సెట్టింగుల వలె మార్చివేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు మరియు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు శ్రీ కె. ఈశ్వరరెడ్డి నేడు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాకారాన్ని పడగొట్టి, మరికొన్ని చోట్ల ప్రవేశద్వారాలు నిర్మించడానికి దేవస్థానం అధికారులు యోచిస్తున్నట్లు తెలియ వచ్చిందని ఆయన చెప్పారు.

ఆగమ శాస్త్ర పండితులను సంప్రదించకుండా, ఆలయంలోని శిల్పాలకు రంగులు వేయడం ధర్మసమ్మతం కాదనీ, దేవాలయం నిర్మాణ, నిర్వహణ విషయాలపై సర్ సి.పి. రామస్వామి అయ్యర్ సమర్పించిన నివేదికలోని సిఫార్సులకు విరుద్ధంగా వున్నదనీ, శ్రీ ఈశ్వరరెడ్డి స్పష్టీకరించారు.

వెంకటాపురం సమితి ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం

భద్రాచలం, జనవరి 6: వెంకటాపురం పంచాయతీసమితి ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం ఇటీవల జరిగింది. 1971 సంవత్సరం ఈ క్రిందివారితో నూతన కార్యవర్గం ఎన్నికైంది: శ్రీ వై. ... అధ్యక్షుడు, శ్రీ టి. ... కార్యదర్శి, శ్రీ ఓ. ... కోశాధికారి. (మ. వి)

వెంకటాపురం సమితి బడ్జెట్ ఆమోదం

భద్రాచలం, జనవరి 6: వెంకటాపురం పంచాయతీసమితి బడ్జెట్ సమావేశం సమితి అధ్యక్షుడు శ్రీ వి. పాపారావు అధ్యక్షతన జరిగింది. 1970—71 సవరణ బడ్జెట్, 1971—72 బడ్జెట్ అంచనాలు సభ్యులు ఆమోదించారు.

ఆకివీడులో స్టేట్ బ్యాంకు బ్రాంచి ప్రారంభం

ఆకివీడు, జనవరి 7: ఆకివీడులో స్టేట్‌బ్యాంకు బ్రాంచి ఆఫీసుకు నర్సాపురం సబ్ కలెక్టర్ శ్రీ టి. వి. ఆనందకుమార్ డిసెంబర్ 28 న ప్రారంభోత్సవం చేశారు. శ్రీ వి. బ్రహ్మలింగం స్వాగతం చెప్పారు.

శ్రీయుతులు ఎం. రామలింగరాజు, జవ్వాది కృష్ణ, కె. ధర్మారావు, పురివర్తి వెంకట సుబ్బారావు, డాక్టర్ కె. జానకి మాట్లాడారు. ఏజెంట్ శ్రీ వి. రామమూర్తి వందన సమర్పణ చేశారు. (మ. వి)

ఆంధ్ర లలితకళా సమితి నాటిక పోటీలు

సికింద్రాబాద్, జనవరి 6: సౌత్ సెంట్రల్ రైల్వే ఆంధ్ర లలిత కళా సమితి వార్షికోత్సవాలు 1971 మార్చి 12, 13 తేదీలలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతాయి. ఈ సందర్భంలో నాటిక పోటీలు నిర్వహిస్తారు. ప్రముఖ సాహితీవేత్తలు, నటులను సన్మానిస్తారు. నాటిక పోటీలలో పాల్గొనదలచిన సమాజాలు 1971 జనవరి 20 లోగా శ్రీ ఎస్. కృష్ణమూర్తి, ప్రధానకార్యదర్శి సి. ఎస్. టి. ఇ. కార్యాలయం, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్—25 కు వ్రాయాలి.

ఆహ్వానము
శ్రీ కన్యకాపరమేశ్వరీ అన్నసత్రం కమిటీ
(స్థాపితం : 1871) ఫోను: 3497
విజయవాడ.

అర్యా!

1971 జనవరి 9, 10 తేదీలలో మా కమిటీ శత వార్షికోత్సవములు విజయవాడ శివాలయం వీధిలోని సత్ర భవనమువద్ద జరుగనున్నవి. గాన యీ ఉత్సవ కార్యక్రమములకు తాము విచ్చేసి జయప్రదము చేయవలసినదిగా ప్రార్థించుచున్నాము.

ఇట్లు,
శతవార్షికోత్సవ ఆహ్వాన సంఘము,
అధ్యక్షుడు: బయన వీరరాఘవరావు. ఫోను: 4951.
ప్రధాన కార్యదర్శి: గ్రంధి లక్ష్మణస్వామి, ఫోను: 6399

SUVARNA



ఎక్కువకాలం
పనిచేయగలవు
నమ్మకమైనది చౌకకు చౌక



మోనోబ్లాక్
పంపులు
మోటారులు
టెక్స్‌మో ఇండస్ట్రీస్
జి. యన్. మిల్స్, పోస్టు, కోయంబత్తూరు-11.

బ్రాంచీలు :
పార్క్‌రోడ్, విజయవాడ-1.
4 3 129, హిల్‌స్ట్రీట్, సికింద్రాబాద్-3.

మంచి పళ్ల సువాసన
MAKSO
మాక్సో
స్వచ్ఛమైన అనాస, మామిడి, అరటి, ద్రాక్ష పళ్లరుచి, సువాసన మాక్సో మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్‌లో కలవు. మాక్సో మామిడి, నిమ్మపండు పచ్చళ్లు, మాక్సో అనాస సిరప్, అనాస జామ్‌లు బహురుచికరంగా వుండగలవు.
INDIA FRUIT PRODUCTS
Cochin-1. Phone: 26921

చిత్ర సమీక్ష

'ద్రోహి' లో వాణిశ్రీ, జగ్గయ్య

ద్రోహి

మామూలు చిత్రాలకు భిన్నంగా, కథ విషయంలోనూ, టెక్నిక్‌లోనూ కొంత వినూత్నంగా తీసిన చిత్రం విజయా సురేష్ కంబైన్స్ వారి ద్రోహి.

శ్రీ[illegible]రాముడు అనుకోకుండా ఆవేశంలో ఒకరిని హత్యచేశాడు. భార్య, బిడ్డను వదిలి పోలీసులకు చిక్కకుండా పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు.

భార్య ఒకసారి ప్రమాదంలో చనిపోయింది. కుమార్తె జ్యోతిని ఒక పుణ్యాత్ముడు తీసుకుపోయి పెంచాడు.

రాముడు ఆకలి తీర్చుకోడానికి దొంగతనాలు, దారి దోపిడులు ప్రారంభించాడు. ఒకనేరం నుండి మరొక నేరానికి పయనించాడు. కాని భార్య బిడ్డలయెడ మమకారం పోలేదు. వారు ఏమైనారో, ఎలా ఉన్నారో అతనికి తెలీదు.

ఒకనాడు రాముడికి తన చిన్ననాటి స్నేహితుడు పానకాలు తటస్థపడ్డాడు. తను దోచు కున్న డబ్బు భార్యకు అందచేయమని రాముడు పానకాలును ప్రతినిధిగా కున్నాడు.

కాని దుర్మార్గుడు, స్వార్థపరుడు అయిన పానకాలు ఆ డబ్బును అపహరించడానికై అలవాటుపడ్డాడు. భార్య చనిపోయిందని చెప్పి బిడ్డమాత్రం తాను ఇంట్లో ఉంచుకుని పెంచుతున్నట్లు అబద్ధాలు చెప్పి రాముడిని నమ్మించాడు. కూతురంటే ఎంతో ప్రేమ ఉన్న రాముడు మరల జీవితంపైన ఆశలు పెంచుకున్నాడు.

కూతురు భవిష్యత్తు కోసం ఇంకా ఇంకా దొంగతనాలు చేసి డబ్బు తేవడం మొదలు పెట్టాడు. అతనిలోని బలహీనతను ఉపయోగించుకొని పానకాలు అతని డబ్బంతా అపహరించి లక్షాధికారి అయి కూర్చున్నాడు.

కూతురు పెరిగి పెద్ద దవుతున్నదని, చదువుకుంటున్నదని పట్నంలో ఉండి రాముడు ఎన్నో ఖర్చులు చేశాడు. ఇలా కొన్ని ఏండ్లు గడిచాయి. చివరకు ఆమె పెళ్లి కోసమని, మరో పెళ్లికొడుకుకుగాను కూడా అపహరించాడు.

ఒక్కసారి కన్న కూతురును చూడాలని బుద్ధి పుట్టిందతనికి. అది విన్నవెంటనే పానకాలు గుండెల్లో రాయిపడింది. కూతురు తన ఇంట్లో లేకపోవటంతో అతను [illegible] పానకాలు రాముణ్ణి పోలీసులకు పట్టించాడు. వారు ప్రకటించిన బహుమానం కాజేశాడు.

రాముడికి ఉరిశిక్ష పడింది. పానకాలు ఇంతకాలం ఆడింది నాటకమని అప్పుడు తెలుసుకున్నాడు రాముడు. ఘనుడైన ద్రోహిని అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు.

జైలునుండి తప్పించుకున్నాడు. పోలీసులు తరుముకుని రాగా [illegible] లో ప్రవేశించాడు. అది అతని కూతురిల్లే. జ్యోతికి ఒక పసిబిడ్డ. భర్త పుణ్యకోటి. జ్యోతి దొంగవచ్చాడని పోలీసులకు ఫోను చేయబోగా ఆమె బిడ్డను ఎత్తివేస్తానని రాముడు బెదిరించాడు. పిదపకు పోలీసులు బంగళాచుట్టూ కాపలాకాసి, దాక ఎక్కంగా జ్యోతి చేతనే రాముణ్ణి కాల్పించారు. చివరి క్షణంలో రాముడికి తెలిసింది. జ్యోతి తన కుమార్తె అని. జ్యోతి కూడా రాముడు తన తండ్రి అని తెలుసుకున్నది. కాని ఏం లాభం? సమయం మించిపోయింది. పానకాలు చేసిన అకృత్యానికి అతన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు.

దొంగరాముడుగా జగ్గయ్య అద్భుతంగా నటించాడు. [illegible] ప్రేక్షకులకు సానుభూతి కలుగుతుంది. పానకాలుగా నాగభూషణం పాత్ర బాగుంది. అతని డైలాగ్స్, [illegible] వేసిన వాణిశ్రీ మెప్పుగా నటించింది. పాపని ఇల్లాలైన ఎస్. వరలక్ష్మి, ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణంరాజు, [illegible] చటరు, ఇతర పాత్రల్లో నాగయ్య, సత్యనారాయణ, రాజబాబు, చంద్రమోహన్, రావి కొండలరావు, [illegible], అనిత చిన్న వేషాల్లో కన్పిస్తారు. జ్యోతి లక్ష్మి నాట్యం ఉంది.

ఎస్. ఎస్. లాల్ ఫొటోగ్రఫీ చిత్రం ఆకర్షణీయంగా రూపొందడానికి ఎంతో దోహదం చేసింది. బొల్లిముంత శివరామకృష్ణ మాటలు, ఆత్రేయ, కొసరాజు, ఆరుద్ర దాశరథి పాటలు, రఘునాథ సంగీతం సమకూర్చారు. మంచి టెంపోలో నడిచే ఈ చిత్రంలో పాటలకు అంతగా అవసరము, ప్రాధాన్యత కనిపించదు.

బంగళాలో దొంగ దూరినుండి తప్పించుకోడానికి జ్యోతి చేసిన ప్రయత్నాలు చిత్రించడంలో యువ దర్శకుడు, బాపయ్య ప్రతిభ ప్రస్ఫుటమౌతుంది. చిత్రములో ఇక్కడే డ్రామా ఉన్నది. ఈ సన్నివేశాన్ని పట్టుగా ప్రేక్షకులలో ఉత్కంఠ కలిగేలా దర్శకుడు చిత్రీకరించాడు. మొదటిసారిగా దర్శకత్వ బాధ్యత స్వీకరించిన బాపయ్య ఇంకా మంచి చిత్రాలు తీయ గలడని ఈ చిత్రం నిరూపిస్తున్నది.

కారు, మోటార్ సైకిల్, ఫైటింగ్‌లో ప్రయోగించిన టెక్నిక్, చిత్రీకరణ అద్భుతంగా ఉన్నాయి.

ఒక చిన్నకథ ఇతివృత్తంగాను కుటుంబానికి చిన్న కథలాగే ఫినిషింగ్ ఇవ్వడం కూడా విశేషం.

డి. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రలో నవయుగవారు విడుదల చేశారు.

- గెంటాల

ఉపహార్ (కానుక)

పువ్వు పువ్వులా పుంటేనే అందం. రేకులు త్రుంచివేస్తే అందం వస్తుందా? రాజశ్రీ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్‌వారు తమ అందమైన చిత్రంగా గురుదేవ రవీంద్రనాథ్ టాగూర్ రచించిన మనోహరమైన కథ "సమాప్తి" ఆధారంగా [illegible] నటి జయ బెంగాలీ నటుడు స్వరూప్, కామిని కౌశల్, నందితా ఠాకూర్, పద్మాదేవి, నానాపల్సీకర్ మున్నగు నటీనటులతో నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీచిత్రం శ్రీ తారాచంద్ బర్జాత్యా నిర్మించిన ఈచిత్రానికి స్క్రీన్‌ప్లే, [illegible] దత్తా, మాటలు గోవింద మునిస్, పాటలు ఆనంద్ బక్షి వ్రాయగా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు.

125 హిందీ చిత్రాలకు పైగా ఆర్ట్ డైరెక్టరుగా పనిచేసిన సుధేందురాయ్ తొలిసారిగా ఈచిత్రాన్ని డైరెక్టు చేశారు. [illegible] దృశ్యాలను చిత్రీకరించారు.

త్వరలో ఆంధ్రలో రాజశ్రీ పిక్చర్స్‌వారు [illegible] చిత్రం విడుదల కానుంది.

కోటీపిక్చర్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ కె. నారాయణరావు ద్వితీయ పుత్రిక చి॥ సౌ॥ విజయలక్ష్మికి, శ్రీ ఇమ్మడి దామోదరం ద్వితీయపుత్రుడు చి॥ రామకృష్ణకు ఇటీవల విజయవాడలో వివాహం జరిగింది

ఎహసాన్

భారతదేశంలోని పెన్నామండి సీక్రెట్ ఏజెంట్లు ఉన్నట్లుండి మాయమవుతున్నందుకు భయాందోళనలు చెందిన సి. బి. ఐ. అధినేత మోహన్‌లాల్ ఆ రహస్యాన్ని ఎవరూ కనుగొనటానికి వీలులేని ఒక ఇన్‌స్పెక్టర్లో భద్రపరచవలసిందని మిస్టర్ పాంటియల్‌కు ఆజ్ఞాపించాడు.

ఒక దేశ విద్రోహుల ముఠా ఆ రహస్య పత్రాల అపహరణకు యత్నిస్తుంది. పోలీసులు వెళ్ళి చూశారు కాని ఎవరినీ అరెస్ట్ చెయ్యడానికి వీలులేకపోయింది. ఇన్‌స్పెక్టర్ [illegible] గజదొంగ రాజా (జాయ్‌ముఖర్జీ) దగ్గరలోనే ఒక భవనంలో. ఇన్‌స్పెక్టర్ చెరిచి దొంగతనం చేస్తున్నాడు. అనుకోకుండా ద్రోహుల గ్యాంగ్ నాయకుని చేతికి చిక్కాడు. కొన్ని పరిస్థితుల ప్రాబల్యంవల్ల అనుతా తరువాత పనిచేయడానికి ఒప్పుకుంటాడు. నాయకునితత్రమ్మపై మోహన్‌లాల్ కుమార్తె షాలిని (అంజనా) ప్రేమించినట్లు నటించడానికి వెళ్లిన వాడు నిజంగా ప్రేమలో పడతాడు. స్విమ్మింగ్‌పూల్ దగ్గర ప్రణయకలాపాలు ఆటలు సాగిస్తాడు. ఇది గమనించిన నాయకుడు (కె. ఎన్. సింగ్) [illegible] ఈలోగా ఒక హోటల్ మేనేజరు బారినుండి ఒక నర్తకిని కాపాడడంతో చిన్ననాడు కోల్పోయిన చెల్లెలుని, తల్లిని కలుసుకుంటాడు. సన్మార్గంలో ప్రవర్తించమంటాడు. తీకారు ఇప్పుడైతే మోహన్‌లాల్‌ను, షాలినిని, ఆమె తమ్ముణ్ణి (బాబీ) హత్యచేస్తామని బెదిరిస్తాడు. ఆరహస్య పత్రాలను అపహరించి స్నేహితునికి (రాజేంద్రనాథ్) ఇవ్వగా ఆ పత్రాలను తీసుకురాగానే చంపివేయమని తన అసిస్టెంటుకు (మదన్‌పురి) ఆదేశిస్తాడు, కాని అతనికి ముటానాయకునిపై అంతకుముందే కక్ష వున్నందున చంపడు.

షాలినితో వివాహం ప్రకటించబడేరోజున దొంగల గ్యాంగుకు చెందిన నర్తకి (హెలెన్)

'ఎహసాన్' లో అంజనా, జాయ్‌ముఖర్జీ

ఇచ్చిన హింట్ మూలంగా రాజా దొంగగా బయట పడిపోతాడు తాడు. గ్యాంగు నాయకుడు షాలిని తమ్ముణ్ణి ఎత్తుకు పోతాడు. ఆ చిన్నవాణ్ణి రాజా కాపాడ గలిగాడా? తిరిగి షాలిని ప్రేమను సంపాదించు కోగలిగాడా? దేశ క్షేమాన్ని ఆశించి ఆతడు చేసిన త్యాగమేమిటనే ప్రశ్నలకు సమాధానాన్ని వెండితెరపై చూడాలి. రాజాగా జాయ్‌ముఖర్జీ, హుషారుగా నటించాడు. ఒక్కొక్క చిత్రంతో తారాపథానికి చేరుకొంటున్న అంజనా షాలినిగా చక్కగా నటించింది. నాట్యాలు చేసింది.

రాజేంద్రనాథ్, టున్‌టున్ హాస్యం అందించారు. దొంగల నాయకుడుగా కె. ఎన్. సింగ్ నటనబాగుంది. హెలెన్ నృత్యాలు బాగున్నాయి.

వర్ణచిత్రవారు ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన ఈచిత్రానికి ఆర్. కె. బెనర్జీ కథ మహమూద్ సరోష్ స్క్రీన్‌ప్లే, మాటలు, మజ్రూహ్ పాటలు వ్రాయగా ఆర్. డి. బర్మన్ సంగీతం సమకూర్చారు.

దర్శకుడు శివకుమార్ నిర్మాత ఎస్. జి. రాజదేవ్, శ్రీ బాలాజీ పిక్చర్స్‌వారు ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

'కబ్? క్యోం? ఔర్ కహాఁ?'లో ధర్మేంద్ర, బబిత

విజయవాడలో ద్రోహి దర్శకుడు శ్రీబాపయ్య

విజయాసురేష్ కంబైన్స్ 'ద్రోహి' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు శ్రీ కె. బాపయ్య, సంగీత దర్శకుడు శ్రీ జె. వి. రాఘవులు విజయవాడను సందర్శించినప్పుడు వారి గౌరవార్థం చిత్రం పంపిణీదారులు నవయుగ ఫిలిమ్స్ వారు హోటల్ నటరాజ్‌లో జనవరి 1న తేనీటి సమావేశం ఏర్పాటుచేశారు. విజయవాడలోని పత్రికా రచయితలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నవయుగ ఫిలిమ్స్ తరపున శ్రీ కాట్రగడ్డ నరసయ్య స్వాగతం పలికి, శ్రీ బాపయ్య దర్శకులు అందరిలో చిన్నవాడని, ప్రఖ్యాత దర్శకుడు శ్రీ కె. ఎస్. ప్రకాశరావు దగ్గర చాలాకాలం అసిస్టెంటుగా పనిచేశారని తెలిపారు. '1970లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అన్నపేర [illegible] వ్రాసిన వ్యాసాన్ని ఆయన చదివి వినిపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రచయితల సభా ఫలితంగా విజయవాడ నుండి చాలా మంది రచయితలు మద్రాసు వెళ్లి చిత్రాలకు కథలు, సంభాషణలు వ్రాయడానికి, మద్రాస్ నుండి నిర్మాతలు విజయవాడ వచ్చి కొత్త రచయితల నుండి కథలు స్వీకరించడానికి అవకాశం ఏర్పడుతున్నారు. వార్షికోత్సవంగా పరిశ్రమలో [illegible] పరిస్థితులను గమనించి, రచయితలు ఈ పోటీ యుగంలో ఏవిధంగా ముందుకు రావాలో ఆలోచించాలని ఆయన సూచించారు.

'ద్రోహి' చిత్రాన్ని గూర్చి, దర్శకుడు శ్రీ బాపయ్య ప్రతిభను గూర్చి తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతూ శ్రీ [illegible] గోపాలకృష్ణ కథలో హీరో లేకపోయినప్పటికీ చిత్రాన్ని కొత్త పద్ధతిలో ఆకర్షణీయంగా తయారు చేసినందుకు దర్శకుడు శ్రీ బాపయ్యను అభినందించారు. శ్రీ [illegible] వెంకటేశ్వరరావు 'ద్రోహి' కథ ఒక స్కెలిటన్ లాంటిది అందులోనుండి నిర్మాత, దర్శకుడు చక్కని ప్రయోగాత్మక చిత్రాన్ని మలిచారని అన్నారు.

శ్రీ బాపయ్య సమాధానమిస్తూ, తనకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన శ్రీ రామానాయుడుకు కృతజ్ఞతలు తెల్పుకున్నారు. చిత్రం చాలా తక్కువ నిడివిలో ఉన్నదని నిత్యజీవితంలో మనకు సర్వసాధారణంగా ఎదురయ్యే ఒక సమస్యను తీసుకుని అందులో నుండి కథను అల్లామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ శ్రీ బాపయ్య నవయువ దర్శకునిగా తొలి చిత్రంలోనే తన ప్రతిభను చాటు కున్నారన్నారు.

సెక్సు చిత్రాలపై బ్రిటిష్ సెన్సార్ ఆందోళన

సెక్సు చిత్రాలు నానాటికీ అధికమవుతూ ఉండడంపట్ల బ్రిటిష్ ఫిలిం సెన్సారు బోర్డు కార్యదర్శి జాన్ ట్రెవెల్యాన్ ఇటీవల ఆందోళనను వ్యక్తంచేశారు. సెక్సు చిత్రాల మూలంగా పరిశ్రమ పతనమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన అన్నారు.

"మంచి చిత్రాల నిర్మాణానికి ధనం లభించడం అంతకంతకూ కష్టసాధ్యమై పోతున్నది. ఉన్న డబ్బంతా సెక్సు ఫిలిం మార్కెట్‌కు పోతుంటే మంచి చిత్రాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది?—" అన్నారు ఆయన.

పిల్లలు చూచి నేర్చుకోదగిన చిత్రాలు కూడా అంతగా రావడం లేదని ఆయన అన్నారు.

జాన్ ట్రెవెల్యాన్ వయస్సు 67 సంవత్సరాలు. దాదాపు 12 సంవత్సరాలుగా ఆయన బ్రిటిష్ ఫిలిం సెన్సారు బోర్డు కార్యదర్శిగా ఉన్నారు. ఏప్రిల్ జూలై నుండి ఆయన ఈ పదవినుండి విరమిస్తున్నారు. ఒకప్పుడు ఆయన [illegible] లో ప్రధాన విద్యాధికారిగా కూడా పనిచేశారు.

పెరుగుతున్న [illegible] సెన్సార్ నిబంధనలు ఉండడం అవసరమేనని ఆయన [illegible] చేశారు. [illegible] ప్రపంచం [illegible] ఈ సెక్సు ఫిలిం వ్యామోహం [illegible] కూడా తీవ్ర [illegible] ఉన్నప్పటికీ [illegible] అని ఆయన చెప్పారు.

గూఢచారి 115

[illegible] 'గూఢచారి 115' [illegible] జనవరిలో విడుదలకు తయారవుతున్నది. [illegible]

అంతర్జాతీయ [illegible] చిత్రాలయందు ఆంధ్రలో [illegible].

అందరికీ మొనగాడు

శ్రీ పద్మావతీ ఫిలింస్‌వారి గూడవారి చిత్రం 'అందరికీమొనగాడు' నిర్మాణంపూర్తి అయింది.

కృష్ణ, గుమ్మడి, రాజబాబు, ప్రభాకరరెడ్డి, ముక్కామల, జగ్గారావు, రావికొండల రావు, నెల్లూరి కాంతారావు, భారతి, విజయలలిత, గీతాంజలి, జ్యోతిలక్ష్మి, పెన్నిరాడ్డి [illegible] నటించారు.

రచన ఆరుద్ర, సంగీతం: మహదేవన్, ఛాయ: వి. ఎస్. ఆర్. స్వామి, కళ: వెంకట్రావు, నృత్యాలు: హీరాలాల్, సహనిర్మాత: వి. బాబు, నిర్మాత, దర్శకుడు ఎం. మల్లికార్జునరావు.

పూర్ణవారు విడుదలచేస్తున్నచిత్రం ఇది.

'అవార్డు పొందిన చిత్రాలకు వినోదపుపన్ను మినహాయించాలి'

అవార్డు పొందిన చిత్రాలకు వినోదపు పన్ను మినహాయించి తద్వారా కళాత్మకమైన చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తారాచంద్‌బర్జాత్యా ఇటీవల న్యూఢిల్లీలో విజ్ఞప్తిచేశారు.

200 మొదలు 500 వరకు సీట్లు గల చిన్న సినిమా హాళ్ళు ఉండడం అవసరమని, భారతీయ కళా చిత్రాలతోపాటు, విదేశీ కళా చిత్రాలనుకూడా పేటల్లో ప్రదర్శించ వచ్చునని ఆయన అన్నారు.

ఇలాంటి సినిమాహాళ్ళు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంచేసి, తైసెన్సు సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలలో కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అవసరమని ఆయన అన్నారు.

విక్రమార్క విజయం

వి. ఎస్. ఆర్. పిక్చర్స్ బ్యానర్ క్రింద నటసామ్రాట్ శ్రీ ఎస్. వి. రంగారావు, రామకృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ, విజయశ్రీ, ప్రభాకరరెడ్డి—బాలకృష్ణ మున్నగువారితో ప్రోడ్యూసర్ సూర్యం దర్శకత్వంలో భారీఎత్తున నిర్మిస్తున్న "విక్రమార్క విజయం" చిత్ర నిర్మాణం పూర్తి అయింది. చివరిషెడ్యూలు షూటింగ్‌లో నటీనటులు చలతా పాల్గొన్నారు. డాక్టర్ సి. నారాయణరెడ్డి రచించిన యుగళగీతం విజయనిర్మల రామకృష్ణలపైన, నృత్యగీతం ఎల్. ఆర్. ఈశ్వరి పాడగా జ్యోతిలక్ష్మిపైన చిత్రీకరించబడింది.

విక్రమార్కుడు శిరస్సు ఖండించుకోగా కాళికాదేవి ప్రత్యక్షమైన సన్నివేశంకూడా పూర్తి అయింది.

ఈ చిత్రానికి రచన శ్రీ చిల్లర భావనారాయణరావు, సంగీతం ఎ. ఎ. రాజా సమకూర్చారు.

ఆంధ్రలో శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్ ద్వారా విడుదల.

సినీ ఉద్యోగుల సమైక్యతా దినం

మద్రాసులోని సినీ ఉద్యోగులు డిసెంబరు 2న అఖిలభారత సినీ పనివారల సమైక్యతా దినాన్ని పాటించారు, దక్షిణ భారత ఫిలిం ఉద్యోగుల సమాఖ్య దీనిని ఏర్పాటు చేసింది.

ఆరు వేలమంది సినీ ఉద్యోగులు బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపారు.

శ్రీయుతులు కె. జగ్గయ్య, ఎస్. వి. సహస్రనామం, కృష్ణ, ఏ. ఎం. రాజా, విశ్వనాథం, ఎస్. రఘోత్తమరావు, పెండ్యాల నాగేశ్వరరావు, నేనా, కె. వి. జీవా, టి. ఎస్. బాలయ్య, ఎస్. శేషాద్రి, ఎం. బి. శ్రీనివాసన్, మున్నగువారు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.

విచిత్ర నాగలి

ఈ నాగలితో రోజుకు 2 యెకరములు గడ్డ లేకుండా దున్నవచ్చును.

గుంటూరు, డిసెంబరు 30:

వి.ఎం. శేషరు అండ్ సన్సు, మేలూరు,మధుర్రై జిల్లా, తమిళనాడువారిచే తయారుచేయబడిన 'బోస్ రాకెట్ జంటనాగలి'లోగడ ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలలో ప్రకటించిన ప్రకారము యీ కంపెనీవారు యీ దిగువ పుదహరించిన చోట్లలో, జనవరి నెలలో భూమి దున్ని రైతులకు చూపించెదరు.

1. గుడివాడ „ 8, 9 తేదీలు ఉడిపిలాడ్జి
2. మచిలీపట్నం „ 10,11 „ యిందిరా భవనము

Advt.

ట్రూ-టోన్

ప్రపంచంలో [illegible] వాయనులను అమితంగా తయారుచేస్తున్నవారి తయారీ

ప్రత్యేకంగా కేశఛాయని (హేర్ డై) తయారుచేయబడింది పురుషుల కోసం

లార్జ్ మరియు మీడియం సైజులలో లభిస్తుంది.

హాలీన్ కర్టిస్
ఇ.ఇ. హెలీన్ కర్టిస్ లి. వారి తయారీ

ARMS HC 370 Tel

మూలశంకకు

త్వరగా నమ్మకమైన హెడన్‌సాతో చికిత్సను పొందండి -శస్త్రచికిత్స అవసరములేదు!

DOL-187.TEL



పరిమళించు తాజాదనము
ఇవ్వునది ఒకే ఒక
మైసూర్ సాండల్ సోప్

అసలు గంధపు నూనెతో చేయబడిన మైసూర్ సాండల్ సోప్ తో దినమెల్ల మనోజ్ఞమైన పరిమళమును వహించండి. సమ్మోహక పరిమళము.

ది మైసూర్ గవర్నమెంట్ సోప్ ఫ్యాక్టరీ బెంగుళూర్-12
(మైసూర్ ప్రభుత్వ ఉద్యమము)

B Dattaram-GSF-5

టిఎమ్‌బి, లీలాండ్ ట్రక్కుల ఆపరేటర్లకు క్రొత్త
కిర్లోస్కర్
కాపర్-లెడ్ బేరింగులు అత్యుత్తమమైనవని తెలుసు



హెవీ-డ్యూటీ టి ఎమ్ బి మరియు లీలాండ్ ట్రక్కుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన క్రొత్త కిర్లోస్కర్ కాపర్-లెడ్ బేరింగులు అందరి అభిమానం చూరగొన్నాయి. అవి నమ్మకంగా పని చేస్తాయని, ఎక్కువకాలం మన్నుతాయని ఆపరేటర్లు తెలుసుకున్నారు.

మీ టిఎమ్ బి లేక లీలాండ్ ఇంజనును ఓవర్‌హాల్ చేస్తున్నప్పుడు, ఈ బేరింగుల సంగతి గుర్తుంచుకోండి. మీకు ఏసైజువి కావలసినా లభిస్తాయి.

ఇంజన్లు సర్వదా సక్రమంగా నడిచేటట్లు చేస్తాయి కిర్లోస్కర్ బేరింగులు

బేరింగ్ డివిజన్
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిటెడ్. పూనా-3

డీలర్ల జాబితా కావాలంటే, మా ఫోల్డరు కోసం వ్రాయండి.

KIRLOSKAR® Registered User—Kirloskar Oil Engines Ltd., Poona-3

PRA 782 TEL

విజయవాడలో త్యాగరాజస్వామి ఆలయాన్ని నిర్మించాలి

శ్రీ ఈమని శంకరశాస్త్రి సన్మానసభలో శ్రీ బాలాజీ స్వాముల అభిభాషణ

ప్రముఖ వీణ విద్వాంసులు శ్రీ ఈమని శంకరశాస్త్రిగారికి ఇటీవల ఢిల్లీలో అఖిల భారతీయ గాంధర్వ మహావిద్యాలయ మండలివారు ''మహా మహోపాధ్యాయ'' బిరుదు మిచ్చి గౌరవించిన సందర్భం పురస్కరించుకుని జనవరి 4వ తేదీన విజయవాడ శ్రీ విజయదుర్గా సంగీత విద్వత్సభవారు శ్రీ శంకరశాస్త్రిగారికి సన్మానం చేశారు. సభాధ్యక్షులైన శ్రీ బాలాజీస్వాములవారు ప్రసంగిస్తూ సంగీత విద్యలో పాండిత్యంకలిగి, బహుజనాకర్షణీయంగా పాడగలిగే సామర్థ్యం సంపాదించడానికి పూర్వజన్మ సంస్కారం వుండాలని, అటువంటి అదృష్టం పుష్కలంగా కల్గిన శ్రీ శంకరశాస్త్రిగారు ధన్యజీవులని పేర్కొన్నారు. దక్షిణాదివారు మహోత్సవోపేతంగా తిరువయ్యారులో శ్రీ త్యాగరాజ వర్ధంతి జరిపిన విధంగా ఆంధ్రులమైన మనంకూడా ఆంధ్ర కళాసి కేంద్రస్థానమై యుండుటయే కాకుండా, ప్రముఖ కళాకేంద్రమైన విజయవాడలో శ్రీ త్యాగరాజస్వామివారి ఆలయం నిర్మించి సంగీత విద్వాంసులందరూ అక్కడ ప్రతిసంవత్సరం సమావేశమై త్యాగరాజాదులు ఆరాధించి తరించిన రీతిలో నాదబ్రహ్మోపాసన చేసేందుకు వీలుకల్పించాలని, ఇందుకువదాన్యులు, కళాపోషకుల యొక్క సహాయం ఎంతో అవసరం అని వ్యాఖ్యానించారు.

సంగీతానికి ఎన్ని ప్రయోజనాలలో ముఖ్యమైనది వ్యక్తిని క్రమశిక్షణాబద్ధుడుగా చేసి, ఆ వ్యక్తి సంఘోపయోగానికి పనికివచ్చేవాడుగా తీర్చిదిద్దటం. ఇందుకు ప్రతివారూ ముఖ్యంగా స్త్రీలు సంగీతం అభ్యసించాలి. ప్రస్తుతం సత్యనారాయణపురంలోనున్న సంగీత కళాశాల ఇందుకు ఎంతో ఉపయోగంగా వున్నది. ఇట్లా ప్రతిలో పిల్లనంత ఎక్కువమంది సంగీతాన్ని అభ్యసించి, వారి పిల్లలచేత అభ్యసింపజేస్తే ప్రస్తుతం సర్వవ్యాప్తంగా నెలకొనియున్న అశాంతి, విరాళవంటివి అంతమై, వాటి స్థానంలో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన— మొదలైనవి అంకురించి స్థిరపడతాయనీ, కనుక మనం ఇతర సాంఘిక పురోభివృద్ధి కార్యక్రమాలు ఏవిధంగా ఏర్పాటుచేస్తున్నామో, అదేవిధంగా సంగీత కళాశాలలు, పాఠశాలలు కూడా స్థాపించి సంగీతాన్ని బహుళ ప్రచారం లోకి తీసుకురావటం వల్ల మనం ఆశించిన అనేక సత్ఫలితాలు, కుటుంబ నియంత్రణ వంటివి మాతం సాధించగలమని సెలవిచ్చారు. విద్యాభివృద్ధి ఇతోధిక కృషిచేయుటకు ప్రోత్సహించుటకు వారికి తగిన పారితోషికాన్ని ఏర్పాటు చేయాలని, దీనిక్కూడా ధనవంతులు, వితరణశీలురు తగిన ప్రభుత్వంతో సహకారం అవసరమని శ్రీ బాలాజీస్వామి చెప్పారు.

తరువాత శ్రీ బాలాజీస్వామి తమ మేనల్లుడు ... శ్రీ వేంకటేశ్వరగద్య చదివి, ... ఆశీర్వదించి వారికి ... నూతన వస్త్రాలను బహూకరించారు.

వేదఘోషం, పురుషసూక్తం, మంత్రపుష్పం మొదలైన మంత్రాలను స్వరయుక్తంగా స్పష్టం అద్భుతంగా వాయించే శ్రీ శంకరశాస్త్రి శ్రీ వెంకటేశ్వర గద్యముకూడా వీణపై వాయించి రికార్డు చేయాలని కోరారు.

శ్రీ పప్పు సూర్యచంద్రరావు ప్రసంగిస్తూ ... నేతృత్వంలోమండి పుట్టినదనీ, వేదములు ... ఉదాహరిస్తున్నాయో ... సంగీతసాధన చేసేవారు జ్ఞాపకం ఉంచుకుని తమ జీవితంలో ప్రతిబింబింపచేయాలని సూచించారు. శ్రీ త్యాగరాజ స్వామి దేవాలయ నిర్మాణ విషయంలోనూ, సంగీత విద్వాంసులసభల ఏర్పాటులోనూ స్థానిక ప్రముఖులు కృషిచేసి ప్రారంభిస్తే తనకు చేతనైన సహాయం అందచేస్తానని వాక్కు ద్వారా.

శ్రీ శంకరశాస్త్రిగారు సమాధానం ఇస్తూ భారతీయ సంగీతంయొక్క విశిష్టతను వర్ణించారు. శ్రవణానందాన్నిచ్చే ద్వాదశ స్వరస్థానములు ప్రపంచంలోని అన్ని సంగీత రీతులకు ఆధారాలనీ, ఆ స్వరములను వివిధ గమకములతో అలంకరించి పాడుటయే సంగీతమని, కర్ణాటక సంగీతంలో ఇతర సంగీతరీతులన్నీ ఇమిడి యుండటంచేత అది సర్వోత్కృష్టమైన సంగీత శాస్త్రమని అభిభాషించారు. తాను ఈ సన్మానాన్ని కళాభారతికి జరిగిన సన్మానంగా భావిస్తున్నానని ఈసన్మానం ఏర్పాటుచేసిన సభవారికి కృతజ్ఞతలు తెల్పిడించారు. శ్రీ మహాదేవు రాధాకృష్ణరాజు వందన సమర్పణచేశారు.

తరువాత ఈ సందర్భంలో ఏర్పాటుచేయబడిన కుమారి కె.సత్యవతి, కుమారి కె. స్వామిని గాత్ర సంగీతకచేరీ జరిగింది. స్థానిక ప్రభుత్వ సంగీత కళాశాల పూర్వవిద్యార్థినులైన ఈ యువగాయనీమణులిద్దరూ మధుర స్వరంతో త్యాగరాజకృతులను గానం చేశారు.

శ్రీ పి.దుర్గాప్రసాద్ వయొలిన్‌తో చక్కగా సహకరించారు. పన్నెండేళ్లవయసు పసివాడు ... మహాదేవు లక్ష్మీనారాయణరాజు మృదంగంతో అద్భుతంగా సహకరించడమేకాక ఆదితాళంలో ... ఇంపుసొంపులొలికిస్తూ వాయించాడు. శ్రీ సుంకరకనకారావు యువకళాకారుల్ని అభినందించారు.

శంకరశాస్త్రికి ఆరిమేలుమంగాసహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి కళామతల్లికి వారు ఇంకా ఎన్నో ఏళ్లు ఎంతోసేవచేసే అదృష్టం కలుగచేయాలని కోరారు.

తరువాత కళాశాల సాంస్కృతిక సంఘం తరఫున శ్రీ శంకరశాస్త్రికి నూతన శాలువ బహూకరించి సన్మానించారు. శ్రీ శాస్త్రి కృతజ్ఞతను తెలుపుతూ కళాకారులు, కళా విద్యార్థి బృందం జరిపిన ఈ సన్మానానికి తానుముగ్ధుణ్ణై అయ్యాననీ, వినయంతో ఈ గౌరవాన్ని అందుకుంటున్నానని చెప్పారు.

—శ్రీ చాగంటి

విజయవాడ ప్రభుత్వసంగీత, నృత్యకళాశాలవారిచే సన్మానం

శ్రీ ఈమని శంకరశాస్త్రిని జనవరి 4న స్థానిక ప్రభుత్వ సంగీత నృత్యకళాశాలవారు కూడా సన్మానించారు. అధ్యాపక, విద్యార్థి బృందం తరఫున సన్మానపత్రం సమర్పిస్తూ కళాశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ నూకల చిన సత్యనారాయణ, శ్రీ శంకరశాస్త్రికి జరిగిన బిరుదుప్రదానం, సన్మానం యావదాంధ్ర దేశానికి గర్వకారణమని, అటువంటి ఉత్తమకళాకారుని గన్న ఆంధ్రమాత నిజంగా అదృష్టవంతురాలని అభిభాషించారు. శ్రీ



గుడ్లవల్లేరు సహకార భూమి తనఖాబ్యాంకు రజతోత్సవ సందర్భంగా తీయబడిన చిత్రం. భారత దేశ ప్రప్రథమ భూమి తనఖా బ్యాంకుగా ఈ బ్యాంకు రైతులకు చేసిన ఉత్తమ సేవలకుగాను కేంద్ర భూమి తనఖా బ్యాంకు వారిచే బహూకరింపబడిన షీల్డు ప్రదర్శింపబడింది.

చిత్రంలో కుడినుండి ఎడమకు, శ్రీ ఎస్. ఎ. హెచ్. రబ్బీ (మేనేజింగ్ డైరెక్టరు) శ్రీ యం. కృష్ణమూర్తి, (డిప్యూటీ రిజిస్ట్రారు), శ్రీ బి. వెంకటేశ్వరరావు (సబ్—రిజిస్ట్రారు), శ్రీ వాడ్రేవు జగ్గరాజు (కేంద్ర భూమి తనఖా బ్యాంకు డైరెక్టరు), శ్రీ అడ్డుమిల్లి అశ్వర్థ నారాయణమూర్తి, (గుడ్లవల్లేరు బ్యాంకు మాజీ అధ్యక్షులు) శ్రీ యం. కుటుంబరావు (బిజినెస్ మేనేజరు) లను చూడవచ్చు.

కృష్ణాజిల్లా వెలనాటి వైదికార్చక సమావేశం

బందరు, జనవరి 6: బందరు ఖొజ్జిలిపేట శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 27న శ్రీ దండిభొట్ల వెంకటశాస్త్రి అధ్యక్షతన కృష్ణాజిల్లా వెలనాటి వైదికార్చక సర్వసభ్య సమావేశం జరిగింది. సుమారు వందమంది సభ్యులు హాజరైనారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీ ఘంటశాలదుర్గాప్రసాదరావు, శ్రీ దీవి అప్పలాచార్యులు ముఖ్య అతిథులుగా వచ్చారు. తొలుత శ్రీ మండలీక వెంకటశాస్త్రి మృతికి సంతాపం ప్రకటించ బడింది. రాజీకి దరఖాస్తు దాఖలు చేసుకునేగడువు 1971 జూన్ 30 వరకు పొడిగించవలసిందిగానూ, పునశ్చరణ తరగతుల కాలంలో దేవస్థానంవారే అర్చనకు అయ్యేఖర్చులు, డిప్యూటీకి కావలసిన జీతం వగైరాలు భరించవలసినదిగా సమావేశం తీర్మానంలో కోరడమైంది. కార్యదర్శి శ్రీ పర్లి కూన జ్వాలయ్య వందన సమర్పణ చేశారు.

ప్రజాసమితిఅభ్యర్థులను విద్యార్థులు బలపరచాలి

శ్రీ మల్లికార్జున్ హితవు

మహబూబ్‌నగర్, జనవరి 6: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థులను విద్యార్థులంతా బలపరచడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని తెలంగాణా విద్యార్థి సంఘం ఐక్యసంఘటన అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ శుక్రవారంనాడు యిక్కడ జరిగిన విద్యార్థుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు శ్రీ జనార్దనరెడ్డి తెలంగాణా విద్యార్థి సంఘం సమైక్య సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

బంగారం కంట్రోల్ రద్దుచేసేవారికే స్వర్ణకారుల ఓటు

నెల్లూరు, జనవరి 7: బంగారం కంట్రోలు ఉత్తర్వునుండి తమకు విముక్తి కలిగించే పార్టీలను దేశంలోని 20 లక్షలమంది స్వర్ణకారులు బలపరచగలరని అఖిలభారతీయ స్వర్ణకారసంఘం సమావేశంలో ప్రకటించారు.

బంగారంనగలు కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ఇప్పుడున్న లైసెన్సింగ్ పద్ధతిని ప్రభుత్వం రద్దుచేయాలని స్వర్ణకారులంతా కోరుతున్నారని సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ సుబ్రహ్మణ్యం ఆచారి అన్నారు.

బంగారంనగలు చేయడానికి తమకుపూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వారు అభ్యర్థిస్తున్నారు.

తెలుగునాడు

భీమవరం

భీమవరం సహకార భూమితనఖా బ్యాంకు పాలకవర్గానికి ఈ క్రిందివారు ఎన్నికయ్యారు: అధ్యక్షుడు: శ్రీ గొట్టుముక్కల గనిరాజు, ఉపాధ్యక్షుడు: శ్రీ గన్నాబత్తుల నాగేశ్వరరావు, కోశాధికారి: శ్రీ వేగేశ్న వెంకటపతిరాజు, శ్రీయుతులు గొడవర్తి విశ్వేశ్వరరావు, మంతెన వెంకట్రాజు, పెన్మెత్స తిరుమలరాజు, దారాపు మధుసూదనరావు, కనుమూరి సూర్యనారాయణరాజు, దాసరి ఆదినారాయణ: డైరెక్టర్లు.

• • •

భీమవరం కెమిస్ట్సు, డ్రగ్గిస్టు అసోసియేషన్‌కు ఈ క్రిందివిధంగా కార్యవర్గం ఏర్పడింది: అధ్యక్షుడు: శ్రీఎం.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు: శ్రీ ఎస్.వి. రఘువరాజు, కార్యదర్శి: శ్రీ బి. బాపిరాజు, సంయుక్త కార్యదర్శి: శ్రీ కె. పెరుమాళ్లు, కోశాధికారి: శ్రీ బి. రామమోహనరావు.

జుబిలియెన్ మర్చెంట్స్ అసోసియేషన్: అధ్యక్షుడు: శ్రీ ఒబిలిశెట్టి సత్యనారాయణ కృష్ణమూర్తి, కార్యదర్శి: శ్రీ వద్దుల వెంకట కృష్ణారావు. జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్: అధ్యక్షుడు: శ్రీ కె. సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షుడు: శ్రీ కె. తాతారావు, కార్యదర్శి: శ్రీ జి. వి. శేషారత్నం, సంయుక్త కార్యదర్శి: శ్రీ ఎం. సుబ్బారావు, కోశాధికారి: శ్రీ టి. నాగేంద్రరామారావు. రైస్, ఆయిల్ మర్చెంట్స్ అసోసియేషన్: అధ్యక్షుడు: శ్రీ బి. సత్యమోహనరావు, ఉపాధ్యక్షుడు: శ్రీ ఎం. వెంకటరత్నం, కార్యదర్శి: శ్రీ ఎం. వి. నాగేశ్వరరావు, కోశాధికారి: శ్రీ ఎం. ఆంజనేయులు. కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్: అధ్యక్షుడు: శ్రీ బొండా శ్రీరామమూర్తి, ఉపాధ్యక్షుడు: శ్రీ వి. వీరభద్రయ్య, కార్యదర్శి: శ్రీకలిగొట్లనరసింహమూర్తి, సంయుక్త కార్యదర్శి: శ్రీ జి. సత్యనారాయణ, కోశాధికారి: శ్రీ సి. రామరాజు. ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్: అధ్యక్షుడు: శ్రీ కురిసేటి సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు శ్రీ బి. వీర్రాజు, కార్యదర్శి: శ్రీ బి.హెచ్. శ్రీరామరాజు, సంయుక్త కార్యదర్శి: శ్రీ వి. వి. సత్యనారాయణరాజు, కోశాధికారి: శ్రీ కె. నరసింహమూర్తి.

మంగళగిరి

మంగళగిరి సమితికి ప్రత్యేక బి. డి. ఓ. గానూ, గుంటూరు జిల్లాపరిషత్ కార్యదర్శిగానూ పనిచేసి, విజయనగరం సబ్ కలెక్టర్‌గా బదిలీఅయిన శ్రీ హరికృష్ణబాబుకు ఇటీవల మంగళగిరి సమితి ఆఫీసులో వీడ్కోలు యివ్వబడింది. సమితి బి. డి. ఓ. శ్రీ ఎ. మోహనరావు, శ్రీ ఎం.వెంకటేశ్వరరావు, శ్రీ రామారావు, శ్రీ వి. హనుమరెడ్డి, శ్రీ మురారిరాఘవయ్య శ్రీ జి.కృష్ణమూర్తి సభలో పాల్గొన్నారు.

• • •

మంగళగిరి వీవర్స్ ప్రొడక్షన్ సేల్ సొసైటీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఈ క్రిందివారు కార్యవర్గానికి కొత్తగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: శ్రీ దామర్ల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు: శ్రీసి. బుర్లయ్య డైరెక్టర్లు: శ్రీయుతులు సి. కృష్ణమూర్తి, బి. గురవయ్య, జె. అంజయ్య, కె. పఠిముదాసు, డి. సుదర్శనం.

పాలకొల్లు

పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో 'శాంతిశ్రీ' బొత్స కవి యిటీవల పురాణం చెప్పిన సందర్భంగా శ్రీ అడ్డేపల్లి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన సన్మానం జరిగింది. సభ్యుల పారితోషికంగా రు. 2 వేలు శ్రీ వాకాడ తాతయ్య ఇచ్చి సత్కరించారు. శ్రీ బొండాడ వెంకట్రాజుగుప్త నూతన వస్త్రాలు, శ్రీ మామిడి సత్యనారాయణ పండితశాలువా సమర్పించారు. శ్రీయుతులు చోడిశెట్టి సూర్యారావు, కరిమెరక రామనరసింహులు, చుండూరి వెంకటనారాయణరావు, కందులకృష్ణమూర్తి శ్రీ బొత్స కవిని గురించి మాట్లాడారు.

ఒంగోలు

ఒంగోలులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు డిసెంబర్ 23వ తేదీన జిల్లాకలెక్టర్ శ్రీ పి. కె. దొరైస్వామి ప్రారంభోత్సవంచేశారు, సభకు శ్రీ గాడ్గెకర్ అధ్యక్షత వహించారు. శ్రీయుతులు సి. వి. ఎస్. శాస్త్రి, తాతా లక్ష్మీనరసింహస్వామి మాట్లాడారు. శ్రీ పి. వి. సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. శ్రీ పిసుపాటి వీరరఘునస్వామి స్వాగతం పలికారు.

• • •

జిల్లాకలెక్టర్ శ్రీ పి. కె. దొరైస్వామి ఇటీవల జిల్లా అధికారులతో జరిపిన సమావేశంలో రాయలసీమ అభివృద్ధి బోర్డు రూపొందించిన పథకాలను చర్చించినమీదట నాలుగు లక్షల, ముప్పయినేల రూపాయలు వివిధ పథకాలను పూర్తి చెయ్యడానికి నిశ్చయించారు. మార్కాపురం ఆస్పత్రిలో ఎక్సరేప్లాంటు ఏర్పాటు, జీవశాస్త్ర సంబంధమైన ఉత్పత్తులను విచ్చేయడానికి వీలుగా మార్కాపురంలో పశువుల వైద్యశాల నిర్మించడం, హరిజన హాస్టల్ భవన నిర్మాణం, దోర్నాలలో చెంచు హాస్టల్ అభివృద్ధివంటి పథకాల పూర్తి చెయ్యబడతాయి. ఒంగోలు లయన్స్ క్లబ్, ఆటోమాటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్మాణానికి వాగ్దానం చేసింది.

• • •

ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో శ్రీ వి. ఎన్. వెంకటరావు పర్యవేక్షణ క్రింద డాక్టర్ ఎన్. వి. పద్మనాభరావు డిసెంబర్ 23వ తేదీన 38 సంవత్సరాలు వయసుగల ఒక మహమ్మదీయ మహిళకు 'కాన్సర్' వ్యాధికి జయప్రదంగా ఆపరేషన్ చేశారు. ఇటీవల ముక్కు క్రింద గ్రహణంమొరిక గల్గి ఆరు నెలల పసిబిడ్డకు శ్రీ పద్మనాభరావు ఆపరేషన్ చేసి, ఆ వంకరను సరిచేశారు. కాన్సర్ పదార్థాలను, ఆపరేషన్ చెయ్యబడిన పసిబిడ్డను విలేఖరులకు డాక్టర్లు చూపించారు.

• • •

ఒంగోలు సి. ఎం. ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ కుమారి విజయస్వామిదాస్ నర్సుగా మానవసేవ చేసినందులకు ఒంగోలు లయన్స్‌క్లబ్ డిసెంబర్ 25న ప్రత్యేక సభలో 'యువర్ రోలింగ్ వెండికప్పు'ను బహూకరిస్తూ ఆమె సేవలను కొనియాడారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీ వి. ఆంజనేయులు అధ్యక్షతన సభ జరిగింది.

• • •

ఒంగోలు సి. ఎం. ఆస్పత్రి, కుటుంబ నియంత్రణ పక్షోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి బహుమతి పొందింది. డాక్టరు ఎ. ఆర్. మన్‌హంక్, కుమారివిజయ స్వామిదాసు మిగతా సిబ్బంది అవిరళకృషి ఫలితంగా ఈ బహుమతి లభించింది.

• • •

ఒంగోలు ఎ. బి. ఎం. జూనియర్ కాలేజీలో డిసెంబర్ 26న జిల్లాస్థాయిలో 1970 అంతర్జాతీయ విద్యాసదస్సు జరిగింది. కలెక్టర్ శ్రీ పి. కె. దొరైస్వామి సదస్సుకు అధ్యక్షత వహించారు. శ్రీ సి. జోసెఫ్‌జెక్ స్వాగతం చెప్పారు. శ్రీమతిఫ్లారెన్స్‌నైటింగేల్, శ్రీ ఎల్. లక్ష్మీపతిశాస్త్రి, శ్రీ జాన్‌పెస్లీ, శ్రీ కేశవులుచెట్టి, శ్రీ వి. సి. కేశవరావు (ఎం. ఎల్. ఎ) మాట్లాడారు.

• • •

ఒంగోలు తాలూకా సంతనూతలపాడు ఫిర్కా రైతు మహాసభ శ్రీ పర్వతం వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఇటీవల జరిగింది.

బ్యాంకులు రైతులకు ఈ సంవత్సరం ఇచ్చిన ఋణాలు చెల్లించుటకు మరొక సంవత్సరం గడువు ఇవ్వాలని, జిల్లాలో వర్షాభావంతో పండే ప్రాంతాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలనీ తీర్మానించారు. చంద్రపాలెం, సంతనూతలపాడు, మొదలగు గ్రామాల ప్రముఖులు హాజరైనారు.

తెనాలి

తెనాలి లయన్స్‌క్లబ్ సమావేశంలో ఇటీవల డాక్టర్ సి. వి. అగర్వాల్ 'ప్రపంచశాంతి—సామాన్య మానవుడు'—అన్న అంశంపై మాట్లాడారు. శ్రీ డి. రామమోహనరావు అధ్యక్షత వహించారు. శ్రీ వై. వి. బి. గోపాలరావు స్వాగతం చెప్పారు. డాక్టర్ ఎస్.జె.భానుమూర్తి వక్తనుపరిచయంచేశారు. శ్రీ ఉయ్యూరు రాజేంద్రప్రసాద్ వందన సమర్పణ చేశారు.

• • •

తాలూకా జూనియర్ కళాశాల భవనం రెండవ అంతస్తుకు జిల్లాకలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం ప్రారంభోత్సవం చేశారు.

జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎం. వి. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. కళాశాల పాలకవర్గ సభ్యుడు బాపట్ల మునిసిపల్ చైర్మన్ శ్రీ వై. సూర్యనారాయణ స్వాగతం చెప్పారు.

రావెల

గుంటూరు తాలూకా రావెల గ్రామంలో డిసెంబర్ 22న శ్రీ మల్లెల శ్రీనాథ చౌదరి, యువజన సంఘానికి ప్రారంభోత్సవంచేశారు. శ్రీ వలేటికోటయ్య ఇందులో పాల్గొన్నారు. బహిరంగసభకు శ్రీనాథచౌదరి అధ్యక్షత వహించారు. సభానంతరం 'లంకెలబిందెలు' నాటకం ప్రదర్శింపబడింది.

మచిలీపట్నం

మచిలీపట్నంలో డిసెంబర్ 20న కృష్ణాజిల్లా (తూర్పు) ఎన్. జి. ఓ. అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా శ్రీయుతులు ఎం. ఎల్. ఎన్. బాబులు, పి. పిచ్చయ్యశాస్త్రి, దుర్గాప్రసాద్, హెచ్. వి. ఉదయప్రసాద్, పి. వి. నరసింహారావు, మహమ్మద్‌సత్తార్, ఎం. ఆర్. దోని, కృష్ణారావు ప్రభృతులు శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకం ప్రదర్శించారు.

బూరుగపల్లి

బూరుగపల్లి సహకార సంఘం సొసైటీకి ఈ క్రిందివారు ఎన్నికయ్యారు: శ్రీ దేవరపు సూర్యనారాయణ: అధ్యక్షుడు, శ్రీ వవరపు వెంకట్రాదిరావు: ఉపాధ్యక్షుడు, శ్రీ కొడవటి సత్యనారాయణ: కోశాధికారి, శ్రీ పోతురాజు సూర్యనారాయణ: కార్యదర్శి, శ్రీయుతులు బోణం వెంకటేశ్వరరావు, పెంటపాటి వెంకటరత్నం, చేగొండి నరసింహమూర్తి, వంగా సత్యనారాయణ: డైరెక్టర్లు.

విజయపురి

విజయపురి నాగార్జునసాగర్ కన్స్యూమర్స్ కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్సు (సంఘమిత్ర)కు డైరెక్టర్ల ఎన్నిక ఇటీవల జరిగింది. ఈ క్రిందివారు ఎన్నికయ్యారు. శ్రీ డి. ఎ. ఎస్. రాజు: అధ్యక్షుడు, శ్రీ కె. రామచంద్రరావు: ఉపాధ్యక్షుడు, శ్రీ పి. వి. పాండురంగారావు: కోశాధికారి, శ్రీయుతులు ఎం. జనార్దనరావు, ఎస్. అశ్వర్థప్ప, డి. దొరైస్వామి, టి. నీలకంఠం, ఎ. సుబ్బారావు, ఆర్. ఆంజనేయులు, వై. రాజారావు, కె. గోపాలరావు, కె. ఎస్. ప్రహ్లాదరావు: డైరెక్టర్లు, సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ జి. వి. కృష్ణారావు, స్టోర్సు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వి. కబీరుదాసు ఆధ్వర్యాన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. (మ. వి.)

అత్తిలి

అత్తిలి విశాల సహకార పరపతి సంఘానికి ఈ క్రింది పాలకవర్గం కొత్తగా ఎన్నికైంది. శ్రీయుతులు చేమకూర వెంకన్న: అధ్యక్షుడు, వల్లూరి వెంకట్రావు: ఉపాధ్యక్షుడు. బడేటి శ్రీరామమూర్తి, మహ్మద్ షాబుద్దీన్, ఇంటి లాతయ్య అనే సూరయ్య, బుద్దాల రెడ్డెమ్మ, చేగొండి అప్పారావు, క్రొవ్విడి సుబ్బారావు, కొల్లపల్లి కేశవరావు డైరెక్టర్లు.

పలుప్రాంతాలలో నిరోధ్ పక్షోత్సవాలు

ఖమ్మం, జనవరి 5: ఖమ్మం సివిల్ ఆస్పత్రిలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి శ్రీ శీలం సిద్దారెడ్డి డిసెంబర్ 26న నిరోధ్ పక్షోత్సవాలకు ప్రారంభోత్సవం చేశారు. డాక్టర్ పి. కృష్ణారావు స్వాగతం చెప్పారు. కలెక్టర్ శ్రీ ప్రేమ్‌రాజబహద్దూర్ సభకు అధ్యక్షత వహించారు. రెండు లక్షల నిరోధ్‌లు కుటుంబ నియంత్రణ క్రింద పంచిపెట్టబడతాయి. డాక్టర్ కె. నారాయణరావు వందన సమర్పణ చేశారు.

కాకినాడలో

రాష్ట్ర మున్సిపల్, ఆరోగ్య పరిపాలనశాఖ ప్రత్యేకకార్యదర్శి శ్రీడి.ఆర్.సుందరండిసెంబర్ 26న కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో నిరోధ్ పక్షోత్సవాలకు ప్రారంభోత్సవంచేశారు. శ్రీ బి. జగన్నాథరావు స్వాగతం చెప్పారు. డాక్టర్ ఎస్. దేశయ్య మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ శ్రీ సి. వి. రమణమూర్తి సభకు అధ్యక్షత వహించారు. శ్రీ ఐ. వి. చలపతిరావు, డాక్టర్ డి. సుంద... మాట్లాడారు. డాక్టర్ వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

మహబూబ్ నగర్‌లో

రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి శ్రీ ఇబ్రహీం అలీ అన్సారీ డిసెంబర్ 26న మహబూబ్‌నగర్‌లో నిరోధ్ పక్షోత్సవాలను ప్రారంభించారు. శ్రీ అమృతనారాయణ, మునిసిపల్ చైర్మన్ శ్రీ జి. రామలింగం, శ్రీ హరిశ్చంద్రనాయక్, శ్రీ బాపురెడ్డి మాట్లాడారు. జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ కె. కె. రెడ్డి అధ్యక్షత వహించారు.

విశాఖపట్నంలో

విశాఖపట్నంలోని జిల్లాపరిషత్ హాలులో డిసెంబర్ 26న రాష్ట్ర అటవీ శాఖమంత్రి శ్రీ సాగిసూర్యనారాయణరాజు నిరోధ్ పక్షోత్సవాలను ప్రారంభించారు. కలెక్టర్ శ్రీ ఎస్. ఎన్. ఆచంట సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ ఎన్. శ్రీరాములు స్వాగతం చెప్పారు. డాక్టర్ బి. రామమూర్తి, శ్రీ దివాకర్లరామమూర్తి, శ్రీరాంభట్లలక్ష్మీనారాయణశాస్త్రి, డాక్టర్ సి. వి. రమణి, శ్రీ ఎం. వెంకటేశ్వర్లు, శ్రీ ఎం. వి. వి.బాపిరాజుశర్మ మాట్లాడారు. శ్రీవిన్నకృష్ణపాటలు పాడారు.

ఏలూరులో

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమంత్రి శ్రీ డి. పెరుమాళ్లు ఏలూరులో నిరోధ్ పక్షోత్సవాలను ప్రారంభించారు. కలెక్టర్ శ్రీ కె. ఉమాపతి సభకు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు చెన్నారామచంద్రరావు, శంకర శ్రీ రామారావు, కె. రాజారావు ప్రభృతులు మాట్లాడారు. శ్రీ జి. నరసింహం స్వాగతం చెప్పారు. శ్రీ కె. వి. రమణరావు వందన సమర్పణ చేశారు.

ఒంగోలులో

ఒంగోలు జిల్లాపరిషత్ హాలులో రాష్ట్ర వాణిజ్య శాఖమంత్రి శ్రీ పి. అంకినీడుప్రసాదరావు నిరోధ్ పక్షోత్సవాలను ప్రారంభించారు. కలెక్టర్ శ్రీ పి. కె. దొరైస్వామి సభకు అధ్యక్షత వహించారు. జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ డి. వి. రమణారెడ్డి, డాక్టర్ వి. ఎన్. వెంకటరావుమాట్లాడారు. శ్రీడి. రామచంద్రరావు స్వాగతం చెప్పారు. శ్రీ ఇ. సూర్యారావు వందన సమర్పణ చేశారు. (మ. వి)

కొత్తూరు నారకొండాయ గూడెంవద్ద కాల్పులలో ఒక నక్సలైట్ మృతి

కొత్తగూడెం, జనవరి 6: ఇక్కడకు 50 మైళ్ల దూరంలో ఉన్న కొత్తూరు నారకొండాయగూడెంవద్ద డిసెంబర్ 29న నక్సలైట్లకు, పోలీసులకు మధ్యజరిగిన కాల్పులలో ఒక నక్సలైట్ మృతిచెందాడు. ఇద్దరు పట్టుబడ్డారు. మూడు తుపాకులు స్వాధీనం చేసుకోబడ్డాయి. పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆ ప్రదేశానికి వెళ్లారు.

ఒంగోలుజిల్లా హిందీ మహాసభలు

ఒంగోలు, జనవరి 7: ఒంగోలు జిల్లా హిందీ సభలు స్థానిక పి. ఎస్. ఆర్. శర్మ కళాశాలలో జరిగాయి. శ్రీ తాతా లక్ష్మీ నరసింహస్వామి (మునిసిపల్ చైర్మన్)యీ సభలను ప్రారంభించారు.

విషయనిర్ణాయక సభలో శ్రీయుతులు వేమూరు రాధాకృష్ణమూర్తి, శ్రీ వి. పి. రాఘవాచారి, తాతాలక్ష్మీ నరసింహస్వామి బాలచంద్రఆప్టే పాల్గొన్నారు. హిందీకి ప్రాముఖ్యత నొసంగవలెనని తీర్మానించారు. జిల్లాలోని హిందీప్రతినిధులు సభలో పాల్గొనిరి.

సాయంకాలం శ్రీ యం. వి. యస్. శర్మ అధ్యక్షతన జరిగిన సభలో శ్రీ ఫణీతపు శ్రీరామమూర్తి, శ్రీ యు:పతి అప్పారావు ... ధానముచేశారు. ఈ కార్యక్రమం కోట వెంకటేశ్వరశాస్త్రి నిర్వహించారు. మహాసభ ప్రసిద్ధ జాతీయ మహాకవి రాంధారి సిన్హా దినకర్ అధ్యక్షతన జరిగెను. పుస్తక ప్రదర్శనము ఏర్పాటుచేశారు.

శ్రీ బాలచంద్ర ఆప్టే సభను ప్రారంభిస్తూ, హిందీయొక్క ప్రాముఖ్యమును, విశిష్టతను వివరించిరి.

డాక్టర్ గంజాం రఘునాచార్య స్వాగతం చెప్పారు. శ్రీ యామిని దయానంద (కార్యదర్శి) నివేదిక సమర్పించారు.

అనంతరం దక్షిణ భారత హిందీప్రచార సభ కార్యదర్శి శ్రీవేమూరు ఆంజనేయశర్మకు సన్మానం జరిగింది. శ్రీ దొడ్డవరం కామేశ్వరరావు, శ్రీ ఆంజనేయశర్మ సేవలను వివరించి కాశ్మీరు శాలువ బహూకరించారు.

అనంతరం శ్రీ ధారారామనాథశాస్త్రి నాట్యావధానం గావించారు. డాక్టర్ సి. హెచ్. చలపతయ్య నాట్యావధాన సభకు అధ్యక్షత వహించారు. శ్రీ కె. పాండురంగారావు నాట్యావధాన విశేషములనువివరించారు.

రేపల్లె మునిసిపల్ బడ్జెట్ ఆమోదం

విజయవాడకు సరాసరి ప్యాసింజర్ రైలుకు విజ్ఞప్తి

రేపల్లె, జనవరి 7: రేపల్లె పురపాలక సంఘ సాధారణ సమావేశం 2న చైర్మన్ డాక్టరు మైనేని సీతారామయ్య అధ్యక్షతన జరిగి, జనరల్ ఫండు అకౌంటు 1970—71 సంవత్సరం పునర్విమర్శన అంచనాలు, ప్రాథమిక విద్యానిధి తాలూకు 1970—71 సంవత్సరం పునర్విమర్శన అంచనాలు, 1971—72 సంవత్సరం బడ్జెటు అంచనాలు ఆమోదించారు. శ్రీమతి వేదాంతం దుర్గాంబ ప్రవేశపెట్టిన రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఫస్టు, సెకండుక్లాసు ప్రయాణీకులకు వెయిటింగ్ రూము నిర్మాణమును, రేపల్లె స్టేషన్ నుండి తెనాలి మీదుగా విజయవాడ రాకపోకలకు సరాసరి ప్యాసింజరు రైలు నడపవలెనని, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కోరే తీర్మానం అంగీకరించారు. టౌనులో ఉదయం, సాయంత్రం, ఉత్తరాలు బటాడా చేయుం... ఎక్కు, ఆదివారం ఎక్స్‌ప్రెస్ డెలివరీ చేయుటకు ''లేటు'' ఫీ ఉత్తరాలు బటాడా చేయుటకు పోస్టల్ అధికారులను కోరుతూ తీర్మానించారు. (మ. వి.)

విజయవాడ బియ్యంవర్తకులసంఘం ఎన్నికలు

విజయవాడ, జనవరి 5: విజయవాడ బియ్యం వర్తకుల సంఘం అధ్యక్షుడుగా శ్రీ పొట్లసత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా శ్రీ నంబూరు బసవయ్య, శ్రీ గొల్లపూడి ప్రసాదరావు, కార్యదర్శిగా శ్రీ వర్ధా వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా శ్రీపడాల దాలప్ప, శ్రీ కూరపాటి రామస్వామిగుప్త కోశాధికారిగా శ్రీ అడుసుమిల్లి లక్ష్మీపెరుమాళ్లుగార్లు ఎన్నికైనారు.

మునిసిపల్ శానిటరీ మేస్త్రీల సంఘం

విజయవాడ, జనవరి 4: విజయవాడ మున్సిపల్ శానిటరీ మేస్త్రీల సంఘానికి 1971 సంవత్సరానికి ఈ దిగువ నూతన కార్యవర్గం ఎన్నికయింది: శ్రీయుతులు తోట దశరథరామయ్య: అధ్యక్షుడు, లంకలపల్లి వెంకట్రావు: ఉపాధ్యక్షుడు, పిల్లల వెంకటేశ్వరరావు: కార్యదర్శి, మేదర ప్రసాదరావు: సహాయకార్యదర్శి, కగ్గా వెంకటేశ్వర్లు కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యులు.

పిల్లల లివర్, స్ప్లీన్ (బల్ల) వ్యాధులకు
టెక్కలి డాక్టరుగారు ఈ క్రిందిస్థలములలో

ఉ. 9గం. నుండి 12గం. వరకు సలహాయిచ్చెదరు

తెనాలి	9 జనవరి	గుడివాడ హనుమంతరావు ఇంటివద్ద
బాపట్ల	10 జనవరి	సుధా మెడికల్ స్టోర్సు, మందుల షాపు
చీరాల	11 జనవరి	పూటుకూరి సుబ్బారావు, మందుల షాపు
ఒంగోలు	12 జనవరి	తాతా బాలయ్యసెట్టి అండ్ సన్, మందుల షాపు
కావలి	13 జనవరి	శ్రీ సత్యనారాయణ మెడికల్ స్టోర్సు
నెల్లూరు	14 జనవరి	వియోకోమలా లాడ్జి, ట్రంకు రోడ్డు
తిరుపతి	16 జనవరి	సుభాష్ మెడికల్ స్టోర్సు
కడప	17 జనవరి	ఫ్రెండ్స్ ఎంపోరియం, మందుల షాపు
మదనపల్లి	18 జనవరి	రాం అండ్ రాం, మందుల షాపు
గూడూరు	19 జనవరి	సర్దార్ స్టోర్సు, మందుల షాపు
కొత్తగూడెం	20 జనవరి	నరేంద్రుల శంకరయ్య అండ్ సన్స్, మందుల షాపు
ఖమ్మం	21 జనవరి	కంకిపాటి లింగయ్య, మందుల షాపు
వరంగల్	22 జనవరి	బెలిదె మార్కండేయు, మందుల షాపు
కరీంనగర్	23 జనవరి	భవాని మెడికల్ స్టోర్సు
నిజామాబాద్	24 జనవరి	నాగార్జున మెడికల్ హాల్
హైదరాబాద్ (సుల్తాన్ బజార్)	25 జనవరి	న్యూ తాజ్‌మహల్ హోటల్ లాడ్జి

ది ఒరిజనల్ లివర్ రెమిడ్ హోమ్ (టెక్కలి)
విశాఖపట్నం.

సేల్స్ రిప్రెజెంటెటివ్‌లు

బొంబాయిలోని ఒక ప్రముఖ ప్రిమియర్ పెయింటు కంపెనీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్సుగ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయుటకు సేల్సు రిప్రజెంటేటివ్ ఉద్యోగములకు దరఖాస్తులు కోరుచున్నది. దరఖాస్తుదారు మెట్రిక్యులేషన్ లేక దానికి సమానమైన పరీక్ష ప్యాసైయుండవలెను. వారు ఇంగ్లీషు, హిందీ, తెలుగు మాట్లాడగలిగి యుండవలెను. మరాఠీ తెలిసియుండుట వాంఛనీయము. పెయింట్లు లేక ఇతర వాడకపు సరుకులు అమ్మకమున పూర్వానుభవము కలిగియున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. జీతము, కమిషను వారి వారి అర్హతలకు తగినట్టు ఉండును. దరఖాస్తులు

బాక్సు నం. 2826,

ఆంధ్రప్రభ, విజయవాడ - 3 కు పంపండి.

ఏజంట్లు కావలెను (ప్రతిచోటా)

మీ ఇంటిలోవుండే (పూర్తి టైముతోపార్ట్‌టైం)పనిచేస్తూ మీరాబడిని వృద్ధిచేసుకోండి. మీరు యిప్పుడు జపాన్ ఆర్ట్ చీరలు, టెర్లిన్, సూటింగ్స్, రెడీమేడ్ దుస్తులు, నైలాన్ మేజోళ్లు, టైలకు ఆర్డర్లు ... రించడంద్వారా నెలకు రు750/—గాని, మంచి కమీషను సంపాదించవచ్చు. మీకు అనుభవం అవసరంలేదు. ... పెట్టుబడి అక్కరలేదు. మీకు అన్నీ మేము నేర్పుతాము. అమూల్యమైన సహాయంకూడా చేస్తాము. ... ప్రారంభించండి. మీ ఏజెన్సీ రిజర్వుచేసుకొనడానికి నేడే వ్రాయండి. ఉచిత శాంపిల్స్‌కు, షరతులకు వ్రాయండి.

Madras Agencies (APV), Roop Nagar, Delhi-7.


Saratthi ప్యాకెట్లు గ్లాస్ ఐరన్ పానులు

శ్రీ కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్
పో. బా. నం. 2092, కలకత్తా - 1.

ఆంధ్రప్రదేశ్ ఏజంట్సు: మెస్సర్స్ ... అండ్ సన్సు, ... మెయిన్‌రోడ్, విజయవాడ - 1

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక

ఎక్కువ దిగుబడినిచ్చే వరి పంగడాలతో అగ్గితెగులు వచ్చింది.
కాని ఇప్పుడు అగ్గితెగులును నివారించడానికి వుంది హినోసాన్
హినోసాన్ మొట్ట మొదటి ఆధునిక అగ్గితెగులు స్ప్రే పంగిసైడ్
హినోసాన్ తీవ్ర నష్టాన్ని కలిగించే అగ్గితెగులును రాకుండా చేస్తుంది, మరియు నివారిస్తుంది
హినోసాన్‌ను ప్రతి ప్యాక్‌తో వున్న కరపత్రాన్ని చదివి అట్లే వాడండి.
ఎక్కువ దిగుబడులనిచ్చే వరి పండించే రైతులకు హినోసాన్ ఒక వరప్రసాదము


BAYER నాణ్యతగల బేయర్ క్రిమిసంహారకమందులు
4/412 (760)

గొప్ప అడవి జంతువుల నవీకరణతో ఆసియాలో కెల్ల బ్రహ్మాండమైన సర్కస్

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

విశాఖపట్నం
(మహారాణిపేటలో)
(ఫోన్: 5241),

అద్భుతమైన ఎడతెగని ప్రజానెల్లువ— కన్నుల కింపగు ప్రదర్శనములు.

ప్రతి రోజూ 2 ఆటలు
సా. గం.6 మరియు 9—15 లకు
శని, ఆదివారములు మరియు సంక్రాంతి (13, 14, 15 తేదీలు) పండుగలకు ప్రత్యేక మ్యాట్నీ మ. 2—45 లకు.

18—1—1971 2 ఆటలు
విశాఖపట్నంలో కడపటి ప్రదర్శనములు

వినూత్న అనుభూతుల నందించుచున్న అద్భుత చిత్రం

5 వ వారం

ఊర్వశి 70 యం. యం. ఎయిర్ కండిషన్
విజయవాడ

మెకన్నాస్ గోల్డు
70 ఎం. ఎం. —టెక్నికలర్—
6 ట్రాక్ స్టీరియో ఫొనిక్ సౌండ్

గ్రూప్ బుకింగులకు మేనేజరుతో సంప్రదించవచ్చును. ఫోన్: 5355

క్రీడాలోకం

అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్

విశాఖపట్నం, జనవరి 7: ఆంధ్ర విశ్వ విద్యాలయంవారి ఆధ్వర్యమున జరుగుతున్న దక్షిణ మండలం అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ సెమీ ఫైనలు పోటీలలో బెంగుళూరు, మద్రాసు ముందంజలో వున్నట్లు కన్పడింది.

ఆంధ్రతో బెంగుళూరు పోటీలో మొదట బాట్ చేసి, ఆంధ్ర 158 పరుగులు మాత్రమే చెయ్య కల్గింది. ప్రతిగా బెంగుళూరు నిన్న ఆట ఆఖరుకు 3 వికెట్ల నష్టానికి 99 చేసింది. రంజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ 42తో అజేయుంగా వున్నాడు. ఇత డిచ్చిన కాచ్ మొదట్లో రామ్‌ప్రసాద్ జారకుంటే, ఆంధ్ర పైచేయి సాధించేదేమో ననిపించింది.

ఆజా బాహు ముకుందు నిలకడగా చేసిన 87 పరుగులతో, మద్రాసు మొదటి ఇన్నింగ్సులో 278 పరుగులు చేయుకల్గింది. ప్రతిగా, కర్నాటక, నిన్న ఆట ఆఖరుకు 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.

సూర్యప్రకాశరావు మెమోరియల్ చెడుగుడు

బాపట్ల, జనవరి 7: ఇక్కడ జరుగుతున్న చలసాని సూర్యప్రకాశరావు మెమోరియల్ చెడుగుడు పోటీలలో గురజ, ఆర్.టి. ఆర్.సి, పటమట దాస్ మెమోరియల్, విజయవాడ రైల్వే, వి.ఎస్.ఆర్.టి.ఆర్.సి. గుంటూరు జట్లు ఆరు లీగ్ పద్ధతిన ఆఖరి రౌండ్లు ఆడుచున్నవి.

రెండవ రౌండు ఆఖరుకు పటమట, ఏలూరు, గుంటూరు జట్లు అజేయంగా వున్నవి. నేడు జరుగు పోటీల ఫలితము మీద అంతిమ విజయం చాలావరకు ఆధారపడి వుండును.

ఆంధ్రకేసరి టెన్నిస్

నరసాపూర్, జనవరి 7: 1971 సీజనులో మొదటి టోర్నమెంటుగా ప్రారంభమయిన ఆంధ్రకేసరి టెన్నిస్ పోటీలలో పలువురు యువకులు పాల్గొనుట విశేషం. ఇప్పటి వరకు జరిగిన పోటీలమేర డబుల్సులో కె.వి. లీలాప్రసాద్ (విజయవాడ) ప్రముఖంగా కన్పడ్డారు.

జూనియర్సు, వెటరన్సు విభాగములలో కూడా పోటీలు జరుగుచున్నవి.

కోదాడలో బాల్ బాడ్మింటన్ పోటీలు

కోదాడ, జనవరి 7: స్థానిక (ఫ్రెండ్స్) క్లబ్‌వారిచే గత నెల 2 నుండి జరగవలసిన జోనల్ బాల్ బాడ్మింటన్ పోటీలు ఈ నెల 21 నుండి జరుపుటకు నిర్ణయించినట్లు కార్యదర్శి శ్రీ సత్యనారాయణ తెలియచేశారు. ప్రస్తుతము నరసాపురమునందు పోటీలు జరుగుచున్నందున ఈ మార్పు చేయబడింది. ఈ పోటీలలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్లు, కృష్ణా జిల్లాలవారు పాల్గొనవచ్చు. మిగతా ఆటల పోటీలలో మహబూబాబాద్ జిల్లా వారు పాల్గొనవచ్చు. ఎంట్రీలు 10 వరకు అందచేయవచ్చు.

ఇతర వార్తలు

వాగాలో జరిగిన ఒక రోజు పోటీలో ఎం.సి.సి. క్రికెట్ జట్టు (121—15) మ్యాసొల్ వేల్సు క్రికెట్ జట్టు (117)ను 9 వికెట్ల తేడాతో ఓడించింది.

పశ్చిమ మండలం అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్‌లో బొంబాయి కెప్టెన్ గవాస్కర్ 327తో ట్రిపుల్ సెంచరి, ప్రకాశనాయక్ 116తో మూడవ వరుస సెంచరి చేసి రాణించారు. వీ రిద్దరూ రెండవ వికెట్టుకు 340 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించారు. (మహేశ్వర్‌సింగ్, జయంతిలాల్ 276 పరుగులు చేసింది పూర్వపు రికార్డు)

పాలకొల్లులో ప్రింటింగ్ ప్రెస్‌ల హర్తాళ్

పాలకొల్లు, జనవరి 6: పాలకొల్లులో ప్రింటింగ్ ప్రెస్సులు, బైండింగ్ పుస్తక విక్రేతలు, ప్రెస్‌యజమానులు డిసెంబర్ 29 న హర్తాళ్ జరిపి, కాగితంమిల్లులు తక్కువ విలువైన కాగితాన్ని ఉత్పత్తి చేసి, సరసమైన ధరలకు కాగితాన్ని సరఫరా చేయవల సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మా తండ్రిగారైన నంకు పుల్లయ్య గారు ది 1 జనవరి ఆ 1971 సం. రం తేదీ శుక్రవారం రాత్రి గం. 11—30 ని. లక్ష్మీ స్వర్గస్థు లయినారు. పెద్దకర్మ ది. 13 జనవరి ఆ 1971 సం. రం. తేదీ బుధవారం రోజున జరుపబడును.

ఇట్లు కుమాళ్ళు
నంకు వెంకట్రామయ్య
నంకు నాగేశ్వరరావు
నంకు బాలవెంకటసూర్యసుబ్రహ్మణ్యం
నంకు బాలవెంకటరామనరసింహారావు

జననం : 12—3—1905
మరణం : 1—1—1971

బుద్ధవల్లి
4—1—1971

భర్త:- అది పాపపు సొమ్ముగదే, ఎట్లా తింటావే. పైగా ఆ రాముడు నిన్నైనా బ్రతకనిస్తాడా?— అని.

భార్య:— కోసేవాడికి పాపంగాని, మేసే వాడికి లేదండీ. ఆ రాముడు నన్నేం చేస్తాడు? ప్రొద్దు కూకం గానే పోయి పోలీసు స్టేషన్‌లో కూర్చుంటా. అక్కడికి రాముడు రాడు, భీముడురాడు.

ఈ భార్యా భర్తల్ని 'ద్రోహి' చిత్రంలో చూడండి!

25% అంతకుమించి పొదుపు చెయ్యండి

సంక్రాంతి అమ్మకం

చీరలు
కట్టింగులు
మాటింగ్సు
మరియు
దుస్తులు

సింధీ హాలులో
(ఇండియన్ బ్యాంక్ వెనుక)
2 వ క్రాస్, కెంపగౌడ రోడ్డు
బెంగుళూరు—9
రోజూ ఉ. 10 గం. ల నుండి
రాత్రి 8 గం.ల వరకు
ఆదివారం కూడా ఉంటుంది.
(రు.1000 బహుమతి గెలుచుకోండి)



పూజ్యులైన మా తండ్రిగారు
శ్రీ శానం కృష్ణమూర్తిగారు
(ప్రొప్రయిటరు: శ్రీ సవిత్రు అండ్ భాస్కర రైస్ అండ్ ఫ్లోర్ మిల్సు, ఏలూరు.
ది 27 డిసెంబరున దైవసాన్నిధ్యం చేరారు.

పెద్ద కర్మ ఆదివారం 10—1—71 ఏలూరులో మాస్వగృహమున జరుపబడును.

ఇట్లు కుమారుడు
భాస్కరమ్

జననం: 18—8—1908
మరణం: 27—12—1970

ముఖ్యగమనిక!
శ్రీకృష్ణవిజయం విడుదల కారణంగా రాజమండ్రి అప్సర కాకినాడ క్రౌన్‌లలో
తుమ్ హసీన్ మై జవాన్ [కలర్]
ఇక 3 రోజులుమాత్రమే
త్వరపడి చూడండి!

నేడే విడుదల!
మ్యాట్నీలుగా ప్రారంభం
గుంటూరు రంగమహల్
రాజమండ్రి మినర్వాటాకీస్.

ఊంచే లోగ్

అశోక్‌కుమార్—కె.ఆర్. విజయ ఫిరోజ్‌ఖాన్—రాజ్‌కుమార్
దర్శకత్వం: ఫణి మజుందార్ సంగీతం: చిత్రగుప్త

నటుడు...నాగరికతా

శంకు మార్కు

చేనేత లుంగీలు

K E.Ma. ABOOBACKER
శంఖు

నటుడూ...నాగరికతా
నీ అభిమాన తెరనాయకుని నవ్వుతా, నాగరికతా నీవానికూడా కావచ్చు. శంకు మార్కు చేనేత లుంగీలు వివిధ రకాలతో మీకు లభ్యమవుతాయి.

శంకు మార్కు యితర తయారీలు:
రుమాళ్ళు. దోవతులు. చోళీలు. చీరెలు.

తయారు చేయువారు:
మహమ్మద్ అబూ బేకర్ అండ్ కంపెనీ
95, తంబుశెట్టి వీధి, మదరాసు-1.
షో రూములు:
45/18, లోయర్ చిత్‌పూర్ రోడ్, కలకత్తా-1.
175-బి, కీళ్ వెలి వీధి, మదురై-1.
వాటాదారులు:
కె. ఎం. అహమ్మద్ మన్సూర్, కె. ఎం. సయ్యద్ ఇబ్రహిం,
కె. ఎం. సయ్యద్ అబ్దుల్ కాదర్.

శంకు మార్కు మిమ్మల్ని గొప్పగా ఉంచుతుంది.

"ఎంగ మామా"లో శివాజి గణేశ

Criterion MAB 2361

మా అభిమానులు హైదరాబాద్, పారిశ్రామిక ప్రదర్శనమునందలి మా స్టాల్‌ను దయచేసి సందర్శించ ప్రార్థితులు.

3 వ వారం

నాగభూషణం సమర్పించు
రవి ఆర్ట్ థియేటర్స్

ఒకే కుటుంబం

"మీరు పుట్టేటప్పుడు
బంగారపు ముద్దలతో
పుట్టలేదు. పోయేటప్పుడు
బంగారపు ముద్దలు
పట్టుకు పోలేరు.
మీరో మట్టి నేలే
మహారాజులైనప్పటికీ
ఈ మట్టిలో
కలవాల్సిందే" — రహీం

DEVI

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం ఎ.భీమ్‌సింగ్ - నిర్మాతలు పి.హెచ్.రాఘవరావు, కె.బసవయ్య

సంగీతం: కోదండపాణి

ఆంధ్ర: పూర్ణా రిలీజ్ నైజాం: బలరాం పిక్చర్స్ సీడెడ్: శ్రీ పద్మా పిక్చర్స్

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4



ఆంధ్రప్రభ



ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 9 విజయవాడ 9-1-1971 శనివారం 6 పేజీలు: 12 పైసలు

ప్రజాస్వామ్య పక్షాల ఫ్రంట్‌లో చేరడానికి స్వతంత్రపార్టీ నిర్ణయం

నిజలింగప్ప యిచ్చిన హామీ దృష్ట్యా జాతీయ కార్యవర్గం తీర్మానం

కేంద్రంలో నూతన ప్రభుత్వ స్థాపన తమ లక్ష్యమని స్పష్టీకరణ

మద్రాసు, జనవరి 8 : రానున్న మధ్యంతర ఎన్నికలలో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ పక్షాన్ని ఓడించే లక్ష్యంతో, పాత కాంగ్రెస్ నాయకత్వంతో ఇటీవల ఏర్పాటైన ఫ్రంట్‌లో చేరడానికి స్వతంత్రపార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గం నేడు నిర్ణయించుకుంది.

ఫ్రంట్‌లో చేరే విషయమై నిర్ణయం తీసుకొనడానికి పార్టీ జాతీయ కార్యవర్గం నేటి మధ్యాహ్నం ఇక్కడ సమావేశమైంది.

పాత కాంగ్రెస్, జనసంఘ్, ఎస్. ఎస్. పి. ప్రజాస్వామిక ఫ్రంట్‌లో ఉభయ కమ్యూనిస్టు పక్షాలకు తావు ఉండదని పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప ఈనెల 5 వ తేదీన బొంబాయిలో ఒక విలేఖరుల గోష్ఠిలో విస్పష్టంగా హామీ ఇచ్చిన దృష్ట్యా స్వతంత్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని నేటి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక తీర్మానంలో పార్టీ జాతీయ కార్యవర్గం పేర్కొంది. ఈనాడు దేశంలో రాజ్యాంగానికి, దేశ భవితవ్యానికి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైన దృష్ట్యా, సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపి, నూతన ప్రభుత్వాన్ని వ్యవస్థాపించే లక్ష్యంతోనే స్వతంత్ర పార్టీ ఫ్రంట్‌లో చేరడానికి నిర్ణయించుకున్నదని కూడా ఈ తీర్మానంలో పార్టీ జాతీయ కార్యవర్గం పేర్కొన్నది.

ఈ సంవత్సరం జూన్ 28 వ తేదీన ఎ. ఐ. సి. సి. ఆమోదించిన తీర్మానం ప్రాతిపదికపై సమష్టి కార్యక్రమంతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి జరిపిన కృషి మధ్యలో నిలిచిపోవడం పట్ల పార్టీ కార్యవర్గం ఈ తీర్మానంలో తన విచారం వ్యక్తం చేసింది. సంప్రతింపులు జరుగుతూ ఉండగా, ఫ్రంట్‌లోని తక్కిన పక్షాలు ఒక క్రొత్త ప్రతిపాదన చేసినప్పుడు, దానిపై పార్టీ జాతీయ కార్యవర్గంతో సంప్రతించడానికి పార్టీ అధ్యక్షుడు వ్యవధి కోరడం పూర్తిగా సమంజసమేననికూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

మూడు గంటలసేపు కొనసాగిన కార్యవర్గ సమావేశానికి శ్రీ సి. రాజగోపాలాచారితో సహా 21 మంది సభ్యులు హాజరయ్యారు.

జనాభా లెక్కల సేకరణ వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 8: లోక్‌సభ మధ్యంతర ఎన్నికల కారణంగా, వచ్చే నెలలో జరుగవలసిఉన్న 1971 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడనున్నట్లు అధికారవర్గాలవారు నేడిక్కడ చెప్పారు.

దీనికి సంబంధించి ఒకటి రెండు రోజులలో అధికార ప్రకటన వెలువడవచ్చు.

జగ్ జీవన్ రామ్ ఆరోగ్యపరిస్థితి మెరుగు

న్యూఢిల్లీ, జనవరి 8: కేంద్ర రక్షణ మంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్ పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నదని ఆయననివాసవర్గాలలో ఒకరు తెలియజేశారు.

వైద్యులు నేటి ఉదయం శ్రీ జగ్జీవన్‌రామ్‌ను పరీక్షించి, నేడు కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసినదని సలహా ఇచ్చారు.

రేపు ఆయన తమ స్వంత పనులు కొంత చూసుకోగలరని అనుకుంటున్నారు.

జనవరి 15న ఒరిస్సా అసెంబ్లీ సమావేశం

ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ ఉత్తర్వు; జనవరి 19 న బలాబలాలు తేలిపోయే సూచన

భువనేశ్వర్, జనవరి 8: ఒరిస్సాలో స్వతంత్రపార్టీ నాయకత్వాన గల మిశ్రమ ప్రభుత్వం నుండి జనకాంగ్రెస్ ఉపసంహరించుకున్న ఫలితంగా ఏర్పడిన రాజకీయ క్లిష్టపరిస్థితి త్వరలో పరిష్కారం కానున్నది.

ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ సిఫార్సుపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీ జనవరి 15 ఉదయం 11 గంటలకు రాష్ట్రశాసనసభ సమావేశం కావలసినదిగా నేడు ఉత్తర్వుచేశారు.

ఈ సమావేశమే సమగ్రమైన బడ్జెట్ సమావేశం కాగలదని శ్రీ సింగ్‌దేవ్ నేడిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై అభినందన తీర్మానాన్ని సభ్యులు బలపరచడం,, లేదా తిరస్కరించడంపై శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం భవిష్యత్తు నిర్ణయమై పోతుంది. జనవరి 16, 17 సెలవులు కనుక, గవర్నర్ ప్రసంగంపై సాధారణ చర్చ జనవరి 18 న మొదలవుతుంది. అభినందన తీర్మానంపై వోటింగు సాయంత్రం జరుగుతుందని శ్రీ సింగ్‌దేవ్ తెలియజేశారు.

"ఇప్పటికీ సభకు నాపట్ల విశ్వాసం ఉన్నదనే నేను భావిస్తున్నాను" అన్నా రాయన.

అసెంబ్లీ సభ్యుల సంఖ్య 140. అందులో స్వతంత్రపార్టీ సభ్యులు 49 మంది. మెజారిటీ నిర్ణయించడానికి తాను పార్టీ ఫిరాయింపులపై ఆధారపడి ఉండలేదని శ్రీ సింగ్‌దేవ్ అన్నారు. వ్యక్తులనుండి, కొన్ని వర్గాలనుండి, పార్టీల నుండి తనకు మద్దతు లభించవచ్చునని చెప్పారు.

గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ఆమోదించిన తరువాత మరి 2 రోజులు అనగా జనవరి 20, 21 సమావేశం జరుగుతుందని, కొన్ని ముఖ్యమైన బిల్లులు, ఆర్డినెన్సులు ఆమోదించడం జరుగుతుందని, శ్రీ సింగ్‌దేవ్ తెలియజేశారు. తరువాత లోక్‌సభ మధ్యంతర ఎన్నికలు పూర్తి అయ్యేదాకా సభ వాయిదా పడుతుందని అన్నారు.

ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, శ్రీ సింగ్‌దేవ్ సభ్యులలో చాలామంది సభను రద్దు చేయడానికి, ఎన్నికలు జరుపడానికి సుముఖంగా లేరని చెప్పారు. తమకు తప్పుగా సలహా ఇచ్చారన్న విషయం ఇప్పుడు వారు గ్రహించారని అన్నారు.

శ్రీ సింగ్‌దేవ్ తన నిర్ణయాన్ని నేటి ఉదయం ఒక లేఖ ద్వారా గవర్నర్‌కు తెలియజేశారు. విశ్వాసం పొందే నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరచడానికి సిఫార్సు చేయవలసినదిగా గవర్నర్ నిన్న రాత్రి ప్రొద్దుపోయిన తరువాత శ్రీసింగ్‌దేవ్‌కు లేఖ వ్రాశారు. దానికి సమాధానంగా ఆయన నేటి ఉదయం ఈ లేఖ పంపడం జరిగింది. తాను గవర్నర్‌ను నేడు స్వయంగా కలుసుకోదలిచానని, అయితే, ఆయనకొంచెంఅస్వస్థతతోఉన్నందున కలుసుకోలేకపోయానని శ్రీ సింగ్‌దేవ్ చెప్పారు.

అసెంబ్లీ సమావేశానికి వారం రోజుల నోటీసు ఉండాలని 14 సంక్రాంతి సెలవు అయినందున, 15 సమావేశం అవుతుందని ఆయన వివరించారు.

గవర్నర్ నివేదిక రాష్ట్రపతికి సమర్పణ

న్యూఢిల్లీ, జనవరి 8 : ఒరిస్సాలో రాజకీయ పరిణామాలపై గవర్నర్ శ్రీ అన్సారీ అందజేసిన నివేదికను నేటి ఉదయం గవర్నర్ వద్దనుంచి వచ్చిన ఒక ప్రత్యేక దూత రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరికి సమర్పించారు.

జనకాంగ్రెస్ మంత్రుల రాజీనామాను గురించి, శ్రీ సింగ్‌దేవు తనకు మెజారిటీ కలదన్న వాదంపై రాజీనామా చేయడానికి నిరాకరించడాన్ని గురించి, తాను జనవరి 15 లోగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి కోరడాన్ని గురించి శ్రీ అన్సారీ తన నివేదికలో రాష్ట్రపతికి ఎరుకపరిచారు.

రాజ్‌కోటనుంచి పోటీ: శ్రీ మసానీ పునరుద్ఘాటన

మద్రాసు, జనవరి 8: లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో తాను రాజ్‌కోట నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు స్వతంత్రపార్టీ చైర్మన్ శ్రీ ఎమ్. ఆర్. మసానీ నేడిక్కడ పత్రికా గోష్ఠిలో వెల్లడించారు.

"రాజ్‌కోట నియోజకవర్గం నుంచి నేను లోగడ రెండు పర్యాయాలు ఎన్నికయ్యాను. ఇప్పుడు మూడవ పర్యాయం కూడా అక్కడ నుండే పోటీ చేయాలని నిర్ణయించుకొన్నాను" అని శ్రీ మసానీ చెప్పారు.

చండీఘర్, జనవరి 8: తాత్కాలిక సహాయం సమస్యపై ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సాగించడానికి బెదిరించిన పంజాబ్ సబార్డినేట్ సిబ్బంది సమాఖ్యకు చెందిన 30 మంది నాయకులను పోలీసులు నేడు అరెస్టుచేశారు.

నేపాల్ వాణిజ్య విస్తరణకు భారత్ అడ్డుపడుతున్నదట

పాకిస్తాన్ అధికారుల విచిత్రవాదం

ఇస్లామాబాద్, జనవరి 8 : భూ మార్గం గుండా తూర్పు పాకిస్తానుతో నేపాల్ వ్యాపారం చేయడానికి భారత్ అనుమతించలేదని, అదే విధంగా నేపాల్ వాణిజ్య విస్తరణకు భారత్ అడ్డుపడుతున్నదని పాకిస్తాన్ విమర్శించింది.

నేపాల్, పాకిస్తాన్‌ల మధ్య వాణిజ్యం అంత గణనీయమైనట్టిది కాదని భారత్ త్రోసిపుచ్చడం, "అసమంజసంగాను, అసంబద్ధంగాను" వున్నదని ఇక్కడి అధికారులు వ్యాఖ్యానించారు.

భారత్, నేపాల్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై జరుగుతున్న సంభాషణలలో ప్రతిష్టంభన ఏర్పడినందుకు పాకిస్తానీ అధికారులు విచారం వ్యక్తపరిచారు.

నేపాల్ భౌగోళికంగా ఇతర దేశాలచే పరివేష్టింపబడిన దేశమని, ఆ దేశంయొక్క సమస్యలను భారత్ పరిశీలించాలని వారు కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌కు ఇస్తున్న సౌకర్యాలను నేపాల్‌కు కూడా భారత్ ఇవ్వగలదన్న ఆశాభావాన్ని వీరు వ్యక్తపరిచారు.

భారత భూభాగం గుండా నేపాల్ తూర్పు పాకిస్తాన్‌ల మధ్య వాణిజ్యం జరుగడానికి ఏటువంటి ఏర్పాట్లు చేసుకొనడానికైనా భారత్‌తో చర్చించడానికి పాకిస్తాన్ సిద్ధంగా వున్నదని పాక్ అధికారులు అన్నారు.

భారత రేవులైన కలకత్తా, హాల్దియాల ద్వారా పాకిస్తాన్‌తో నేపాల్ వ్యాపారం చేయవచ్చునని భారత్ నేపాల్‌కు ఇదివరలో జరిగిన సంభాషణలలో తెలియజేసింది.

రాష్ట్రంలో కొత్తకాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం

అధిష్ఠానవర్గం ఆమోదంనిమిత్తం ముఖ్యమంత్రి, పి. సి. సి. అధ్యక్షుడు నేడే ఢిల్లీకి పయనం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 8 : తెలంగాణాతో సహా, రాష్ట్రంలో లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు కొత్త కాంగ్రెస్ తరపున అభ్యర్థులజాబితా దాదాపు సిద్ధమైంది.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి రేపే బయలుదేరి న్యూఢిల్లీ వెడుతున్నారు.

తెలంగాణా ప్రాంతానికి అభ్యర్థులను నిర్ణయించడానికి పార్టీ తీవ్రంగా కృషి చేసింది.

ఈ అభ్యర్థులలో ఖమ్మం నియోజకవర్గానికి శ్రీమతి లక్ష్మీ కాంతమ్మను (రద్దు అయిన పార్లమెంటులో సభ్యురాలు) నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

అలాగే వరంగల్‌నియోజకవర్గానికి శ్రీ సుదర్శనరెడ్డి ఎం. ఎల్. ఏ., ని అభ్యర్థిగా నిర్ణయించడానికి బహుళంగా అవకాశాలు ఉన్నవని భావించబడుతున్నది.

అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యవర్గం ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు జాబితాలో అనేక మార్పులకు అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాలవారు సూచించారు.

తెలంగాణా ప్రాంతంలోని సుమారు 6 స్థానాలకు తప్ప, రాష్ట్రంలో తక్కిన 35 స్థానాలకూ, ఢిల్లీలో సమర్పించడానికి అభ్యర్థుల పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి రేపు న్యూఢిల్లీ వెడుతున్నారు. అభ్యర్థుల జాబితా ఆమోదానికై వీరు ఢిల్లీ వెళ్లడం జరుగుతున్నది.

వీరు బహుశా జనవరి 11 లేక 12వ తేదీ తిరిగి వస్తారు.

తెలంగాణా నుండి మంత్రుల పోటీ

హైదరాబాద్, జనవరి 8: మితవాద కమ్యూనిస్టు పార్టీతో ఎన్నికల సర్దుబాట్లు లేని పక్షంలో , నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కొత్తకాంగ్రెస్ అభ్యర్థిగా మైనర్ ఇరిగేషన్ మంత్రి శ్రీ వి. పురుషోత్తమరెడ్డి పోటీచేసే అవకాశం కనిపిస్తున్నది.

మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి మార్కెటింగ్ మంత్రి శ్రీ రామచంద్రరావు కల్యాణినిగాని, లేదా మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కె. కె. రెడ్డినిగాని కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించ వచ్చును.

సికిందరాబాద్ నియోజకవర్గం నుండి శ్రీ అన్నం విశ్వనాథం పోటీచేసే అవకాశం వుంది.

సిద్ధిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థిగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీ పి. రాజనరసింహ పేరును పేర్కొన్నారు.

బెంగాల్‌లో మార్చి 7 తర్వాత ఎన్నికలు ?

రాష్ట్ర నాయకులతో చర్చల పిమ్మట తుది నిర్ణయం జరుగగలదని సేన్‌వర్మ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 8: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు మార్చి 7 తర్వాత ఒకటి, రెండు రోజులలో జరుపబడే అవకాశం ఉన్నదని ఎన్నికల కమిషనర్ శ్రీ సేన్‌వర్మ నేడు ఇక్కడ సూచించారు.

బెంగాల్‌లో లోక్‌సభకు, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవలసినదిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు లేఖ వచ్చిందని పోలింగ్ తేదీలు నిర్ణయించడానికి రాష్ట్ర అధికారులతో ప్రస్తుతం చర్చలు సాగిస్తున్నానని ఆయన అన్నారు.

దేశం అంతటికీ తాత్కాలికంగా నిర్ణయించిన పోలింగ్ గడువు ఏప్రిల్ 1, 7 తేదీల లోనే బెంగాల్‌లో కూడా పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించడం మంచిదని వ్యక్తిగతంగా తాను భావిస్తున్నానని, అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన ప్రత్యేక సమస్యల దృష్ట్యా పోలింగ్ రెండు రోజుల పాటు జరిపించవలసి రావచ్చునని శ్రీ సేన్‌వర్మ పత్రికా విలేఖరులకు చెప్పారు.

"రాష్ట్ర అధికారులు ధైర్యం వహించి శాంతి భద్రతలరక్షణకు తగిన ఏర్పాట్లు చేసిన పక్షంలో పోలింగ్ ఒకే రోజున జరపడమే శ్రేయస్కరమని, రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగడానికి చేయవలసిన ఏర్పాట్లను బట్టి తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని శ్రీ సేన్‌వర్మ అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణకు గాను పశ్చిమ బెంగాల్ అధికారులు పొరుగు

(మిగతా 8 వ పేజీలో)

హౌరా ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారిపై అఘాయిత్యం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 8: హౌరా ఎక్స్‌ప్రెస్ మొదటి తరగతి బోగీలో గత రాత్రి ఒక యువకుడు కత్తితో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన డిప్యూటీ చీఫ్ విజిలెన్సు అధికారి శ్రీ సూర్యనారాయణపైన దౌర్జన్యానికి దిగినట్లు తెలియవచ్చింది.

రైలు సికిందరాబాద్‌లో రాత్రి 8 గంటలకు బయలుదేరగానే ఆబోగీలో ఇద్దరే వున్నారు. ఘటకేశ్వర్ స్టేషన్ వద్ద యువకుడు చాకు బయటకు తీసి ఆఫీసర్ వద్ద గల పర్సు ఇమ్మని అడిగాడు.

అతని దాడిని ఆఫీసర్ ప్రతిఘటించగలిగాడు. ఈలోగా ఇతర ప్రయాణీకులు వచ్చి దుండగుని పట్టుకోలేపోయారు. గాని అతను నడుస్తున్న రైలునుండి క్రిందకు దూకివేసి తప్పించుకొన్నాడు.

శ్రీ సూర్యనారాయణకు శరీరంపై స్వల్పంగా గాయాలు తగిలాయి. ఆయన రైలును ఆపి రైల్వే రక్షక దళాన్ని పిలిపించారు. చివరకు దుండగుని చిన్నపల్లి స్టేషన్ వద్ద పట్టుకొని అరెస్టు చేశారు. రైలు నుండి దూకడంవలన అతనికి బాగా గాయాలు తగిలాయి.

'పౌరులకు అన్ని రంగాలలో న్యాయం కల్పించటమే రాజ్యాంగం లక్ష్యం'

సామాజిక పరిణామాలను న్యాయస్థానాలు గుర్తించాలని కామన్‌వెల్త్ న్యాయశాఖామాత్యుల సమావేశంలో ఉపరాష్ట్రపతి పథక్ స్పష్టీకరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ జనవరి 8: పౌరులందరికి ఆర్థిక, సామాజిక, రాజకీయన్యాయం కల్పించటమే భారత రాజ్యాంగంలక్ష్యమనీ, ఈలక్ష్యసాధనకు రాజ్యాంగంలోని ఏ అంశం అయినా అవరోధంగా ఉంటే దానిని సవరించక తప్పదనీ ఉప రాష్ట్రపతి శ్రీ జి. ఎస్. పథక్ నేడు కామన్‌వెల్త్‌దేశాల న్యాయశాఖల మంత్రుల సమావేశం ప్రారంభిస్తూ ఉద్ఘాటించారు.

కామన్‌వెల్త్ దేశాలలో న్యాయ నిర్వహణ శాఖకు కార్య నిర్వహణ శాఖకు మధ్య సంబంధాలకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నదని ఉపరాష్ట్రపతి అన్నారు.

"ప్రజాస్వామ్యంలో న్యాయమూర్తులు స్వేచ్ఛగా వ్యవహరించటం అత్యవసరమనీ, అయితే దేశంలోని రాజకీయ, సామాజిక పరిణామాలను వారు గమనించకతప్పదనీ" ప్రఖ్యాత రాజ్యాంగ శాస్త్ర విపుణుడు ఫ్రీడ్‌మన్ చెప్పిన వాక్యాలను ఉపరాష్ట్రపతి ఉదహరిస్తూ, సామాజికావసరాలను న్యాయమూర్తులు గుర్తించాలని అన్నారు.

ప్రజాస్వామ్యంలో శాసనాల ద్వారా పౌరులకు, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం సాధించడానికి కృషి జరుగుతుందని, పౌరుల స్వాతంత్ర్య పరిరక్షణ బాధ్యత న్యాయస్థానాలకు ఎంత ఉన్నదో, శాసనసభలకు కూడా అంత ఉన్నదని శ్రీ పథక్ స్పష్టీకరించారు.

కేంద్రన్యాయశాఖ మంత్రి శ్రీ హనుమంతయ్య స్వాగతం చెపుతూ, సమాజంలో శాంతి సంక్షేమం, అభ్యుదయం సాధించటమే శాసనాల లక్ష్యం అని, అయితే ఈ శాసనాలు ఎప్పటికప్పుడు మారిపోతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలనీ అన్నారు.

కార్యనిర్వహణ శాఖకు, న్యాయ నిర్వహణ శాఖకు ఉండవలసిన సంబంధాలు, శాసనసభలతో అటార్నీ జనరల్‌లకు ఉండ దగిన సంబంధాలు, ప్రభుత్వ న్యాయశాఖల విధులు మొదలైన అంశాలపై ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరుగుతాయి.

చైబాసా దగరలో దారిదోపిడి

చైబాసా (బీహార్), జనవరి 8: ఇక్కడికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో చైబాసా — రాంచి రహదారిపై సాయుధులైన బందిపోటు దొంగలు అయిదుగురు వర్తకులపై దాడిచేసి, వారినుంచి రు. 1,45,000 లను దోచుకొన్నట్లు తెలియవచ్చింది.

టెల్‌అవీవ్‌కు జారింగ్ ఆగమనం

టెల్‌అవీవ్, జనవరి 8: మిత్రరాజ్య సమితి ఆధ్వర్యాన మధ్య ప్రాచ్యంలో శాంతిసాధనకు కృషి చేస్తున్న గున్నార్ జారింగ్ ఇజ్రేల్ ప్రధాని గోల్డామీర్‌తోను, విదేశాంగమంత్రి అబ్బాఎబన్‌తోను సంప్రతింపులు జరపటానికై నేడు టెల్‌అవీవ్ చేరుకున్నారు.

ఈ నిర్ణయం మార్చుకుని ఇజ్రేల్‌కు రావటానికి కారణం ఏమిటని పత్రికాప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా, "ఇందులో నా నిర్ణయము మార్చుకోవటం అన్నది లేదు. ఎబన్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చాను" అని ఆయన అన్నారు.

రెండు సంవత్సరాల అనంతరం జారింగ్ తిరిగి మధ్య ప్రాచ్యంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం తాను ఏ ఇతర దేశాలలోనూ పర్యటించడం లేదని, ఇజ్రేల్‌నుండి నరాసరి న్యూయార్క్‌కు వెళ్లగలనని ఆయన చెప్పారు.

తమిళనాడు ఎన్నికల సర్దుబాట్లపై ఏడుపార్టీల ప్రతినిధుల చర్చలు

ప్రతిపార్టీకి వేర్వేరుగా ఎన్నికల ప్రణాళిక వుండగలదని శ్రీ కరుణానిధి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జనవరి8: తమిళనాడులో అసెంబ్లీకి, లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో పాత కాంగ్రెసును, దాని మిత్రపార్టీలను ఓడించే నిమిత్తం, తమపార్టీలమధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకునే విషయమై నిర్ణయించడానికి ఏడు పార్టీల ప్రగతి శీలక ఫ్రంట్‌భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు నేడు ఇక్కడ రెండవ పర్యాయం సమావేశమయ్యారు.

పార్టీలు తమ వ్యక్తిత్వం, విధానాలు, సిద్ధాంతాలను విడనాడకుండా నియోజకవర్గంవారీగా సర్దుబాట్లు చేసుకొనడానికి సంబంధించి ఏడు పార్టీలకు విస్తృత ప్రాతిపదికపై "సమిష్టి లక్ష్యాన్ని" ఫ్రంట్ రూపొందించింది. ఏడు పార్టీల ప్రతినిధులు నేడు సమావేశానికి హాజరయ్యారు.

రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధి అధ్యక్షతవహించారు. నియోజకవర్గాల వారీగా సర్దుబాట్లుకుదుర్చుకునే సమస్య విషయమై నేటి సమావేశంలో చర్చించలేదని శ్రీ కరుణానిధి ఈ సమావేశం ముగిసిన అనంతరం పత్రికల వారికి తెలియజేశారు.

నియోజకవర్గాల వారీగా సర్దుబాట్లు చేసుకొనే సమస్యపై జనవరి 16వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయించగలమని ఆయన చెప్పారు.

ప్రగతి శీలక ఫ్రంట్ ఒక "సమిష్టి లక్ష్యాన్ని" రూపొందించినప్పటికీ ప్రతిపార్టీకి వేర్వేరుగా ఎన్నికల ప్రణాళిక వుంటుందని, ఏడు పార్టీలకు సమిష్టి ఎన్నికల ప్రణాళిక వుండబోదని శ్రీ కరుణానిధి వివరించారు.

ఫ్రంట్ ఏర్పాటు పూర్తయినదని, ఇది ఏడుపార్టీల ఫ్రంట్ మాత్రమేనని ఆయన వివరించారు. అయితే నియోజకవర్గాలలో సర్దుబాట్లకు సంబంధించి, ఇతర పార్టీలు అభిలషించే పక్షంలో వాటితో సంప్రతింపులు జరపగలమని కూడా శ్రీ కరుణానిధి స్పష్టంచేశారు.

డి. ఎమ్. కె., కొత్త కాంగ్రెస్, సి. పి. ఐ., పి. ఎస్. పి., తమిళ అరసుకగం, ముస్లింలీగ్, ఫార్వర్డ్‌బ్లాకుల ప్రతినిధులు నేటి సమావేశానికి హాజరయ్యారు.

కామన్వెల్తు ప్రధానుల సమావేశం

శ్రీమతి గాంధీ హాజరు కాలేని స్థితి

న్యూఢిల్లీ, జనవరి 8: సింగపూర్‌లో వచ్చే గురువారంనుంచి ప్రారంభం అవుతున్న కామన్వెల్తు ప్రధాన మంత్రుల సభకు శ్రీమతి ఇందిరాగాంధీ హాజరయ్యే అవకాశం లేదు.

శ్రీమతి ఇందిర ఈనెల 13 న హర్యానాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఒకరోజు వున్న తర్వాత 15 వ తేదీనుంచి ఆమె ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో పర్యటిస్తారు. 20 వ తేదీ ఆమె ఢిల్లీకి తిరిగి వస్తారు.

కలకత్తా, జనవరి 8 : నేటి ఉదయం ఉత్తర కలకత్తాలోని సోవా బజారు లో ఒక పోలీసు బృందంపై కొందరు బాంబులు విసిరిన ఫలితంగా పలుగురు పోలీసులు గాయపడ్డారు.

అఫ్జల్ బేగ్‌పై ఆంక్షలు

కాశ్మీర్‌లో అడుగు పెట్టరాదని ఉత్తర్వు

న్యూఢిల్లీ, జనవరి 8: ప్లెబిసైట్ ఫ్రంట్ నాయకుడు శ్రీ మిర్జా అఫ్జల్ బేగ్ జమ్మూ—కాశ్మీర్‌లో ప్రవేశించడానికి వీలులేదని, కాశ్మీర్ ప్రభుత్వం నేడు నిషేధించింది.

జమ్మూ—కాశ్మీర్ శాంతి భద్రతల రక్షణ చట్టంక్రింద, కాశ్మీర్ ప్రభుత్వం నేడు ఈ ఉత్తర్వు జారీ చేసింది.

అఫ్జల్‌బేగ్ శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్తుండగా, నేటి సాయంత్రం ఆయనకు ఈ నిషేధపు ఉత్తర్వును అందజేశారు.

శ్రీ బేగ్ ఆ తర్వాత ఇక ప్రయాణం సాగించలేరు. వెంటనే ఆయన ఢిల్లీకి తిరుగుముఖం పట్టారు. శ్రీ బేగ్‌ను అరెస్టు చేయలేదని, జమ్మూ—కాశ్మీర్‌లో అడుగు పెట్టరాదని మాత్రమే కోరడం జరిగిందని అధికారవర్గాలవారు అన్నారు. షేక్‌అబ్దుల్లా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.

రాష్ట్రంలో ఇటీవ వేర్పాటు వాదుల కార్యకలాపాలు తీవ్రరూపందాల్చడంవల్ల కాశ్మీర్ ప్రభుత్వం తీవ్రఆందోళన వెలిబుచ్చిన సంగతి తెలిసినదే. వేర్పాటుశక్తుల అణచివేతకు తీసుకొనవలసిన చర్యలను గురించి కాశ్మీర్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రతింపులు జరిపినది కూడా.

అఫ్జల్‌బేగ్‌పై నిషేధపుఉత్తర్వును ఈచర్యలలో ఒక భాగంగా పేర్కొనవచ్చు.

న్యూఢిల్లీ, జనవరి 8: కామన్వెల్తు సెక్రటేరియట్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్నాల్డ్ స్మిత్ నేడు ఇక్కడ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని కలిసికొని, చర్చలు జరిపారు.

దేవునియొక్క వాక్యమును ఆధారముగా తీసికొని ఐక్యముగా కూడు సమావేశములకు కరపత్రికాల పిలుపు.



స్థలము:— మనుజ్యోతి ఆశ్రమం, సత్యనగర్, ఒడ్డైయరివ్వాన్ పోస్ట్, వయా—ముక్కూడల్, తిరునల్వేలి జిల్లా (ఫోన్ ముక్కూడల్ 43.)
తేదీ, వేళ:— 1971 జనవరి 11 వ తేదీనుండి 24 వ తేదీ వరకు (ప్రతిరోజు ఉదయము, సాయంత్రము, రాత్రి.)
ప్రసంగించువారు: సహోదరుడు ఆర్. పాలసీర్‌లారీ, మరియు ఇతరులు.

కుటుంబ సమేతముగా సమావేశములకు విచ్చేసి పెండ్లి కుమార్తె ప్రసంగములను, పాటలను వినవలసినదిగా ఎల్లరిని హృదయ పూర్వకముగ ఆహ్వానించుచున్నాము.
పాలసీర్ లారి సువిశేష సంఘము, గాంధీనగర్ పోస్టు, తిరునెల్వేలి—8, ఫోన్: 770.

క్రైస్తవ మహాసభలు
అంతర్వేదిపాలెం
జనవరి 12—17 తేదీలు 1971.
ప్రసంగీకులు :
అపోస్తలుడైన పి. ఎం. సామ్యేలుగారు
డాక్టరు ఆర్. కోర్ట్సుగారు
రెవరెండ్ ఎ. బి. మాసిలామణిగారు
,, డేవిడ్ దత్‌గారు
నటరాజ ముదలియార్‌గారు
రోగులకు స్వస్థత ప్రార్థనలు జరుగును.
ఎల్లరకు ఆహ్వానము
ఇట్లు, ఆహ్వాన సంఘము తరపున,
పాస్టరు పి. ఎల్. పరంజ్యోతి,
కార్యదర్శి : కె. ఆశీర్వాదము.

సాధారణనామ సంవత్సర పుష్య శుద్ధ త్రయోదశి
1971 జనవరి 9, శనివారం
త్రయోదశి సా 5-38 వరకు
మృగశిర తె 4-01 వరకు
వర్జ్యం ఉ 9-18 మొ 10-56 వరకు

లోమనస్సులోనివసించే సాధకుల స్వప్నాలు

అచేతన యందలి గత సంస్కారోన్నీవ పలవలననే గాక, ప్రాణమయ భూమిక యందలి అవ్యక్త ప్రవృత్తుల ఉక్షిప్తవ వికాలమును కూడా స్వప్నములు కలుగుతూ వుంటవి. వెలి మనస్సు గాక, లోమనస్సున నివసించడానికి సాధకుడు మొదలుపెట్టినప్పుడే ప్రాణమయ భూమిక యందు గాని, ఆ పై భూమికల యందుగాని కలిగే అనుభూతులు స్వప్నరూపం దాల్చి సాంకేతిక ప్రాముఖ్యాన్ని సంతరించు కోడం ప్రారంభ మౌతుంది.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 9 శనివారం

పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు

పశ్చిమబెంగాల్ శాసనసభకు కూడా లోక్‌సభ ఎన్నికలతోపాటు ఎన్నికలు జరపాలని కేంద్రమంత్రి వర్గం నిర్ణయించింది. వెల్లోర్ జిల్లా (కేరళ) వరకు కూడా శాసనసభకు ఎన్నికలు జరపడానికి అనుకూల మైన పరిస్థితులు ఏర్పడ లేదనే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రకటన చేస్తూ వచ్చారు. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరపాలని నిర్ణయమున్న నంద ర్భంలో పశ్చిమబెంగాల్ వ్యత్యాసాన్ని పరిశీలించిన శాసనసభకు ఎన్నికలు అనివార్యమైతే కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయానికి రావలసి వచ్చింది. గురువారం కేంద్ర మంత్రివర్గ సమావేశం వ్యవహారాల కమిటీ అనుమతిగా పశ్చిమబెంగాల్ శాసనసభకు లోక్‌సభ ఎన్నికలు జరగాలని నిశ్చయం చేయడం ఆశ్చర్యకరంగా వుంది.

కొద్దిరోజుల్లో శాంతిభద్రతల పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. పది రోజుల క్రిందట ఖాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుని హత్య జరిగింది. రెండు రోజుల క్రితం బర్ద్వాన్ జిల్లాలో రైల్వే డుర్గాపూర్ స్టీల్ ప్లాంటు కార్యాలయంపై దాడిచేసి. 18 లక్షల రూపాయలు దోచుకుపోయారు. ఇట్లాగే హింసాత్మక దౌర్జన్యాలు జరుగుతూనే వున్నవి. హత్యలు ఆగిపోలేదు. రాష్ట్రంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి ఈ పరిస్థితులు ఆమకూలంగా వున్నవా? రాష్ట్ర రాజకీయపక్షాలు శాసనసభకు ఎన్నికలు జరగాలని కొంత కాలంగా ఆందోళన సాగిస్తున్నవి. లోక్‌సభరద్దుఅయినతరువాత ఈఆందోళనతీవ్రమైంది. ముఖ్యంగా మార్క్సిస్టుపార్టీ ఏర్పాటుచేసిన ఐక్యసంఘటనకు చెందిన పక్షాలు ఎన్నికల విషయమై చాలా పట్టుదలగా వున్నవి.

కేంద్ర మంత్రివర్గ నిర్ణయం రాష్ట్రంలోని పరిస్థితులను బట్టిగాని, ఈ రాజకీయపక్షాల ఆభ్యర్థనను బట్టిగాని జరగలేదు. రాష్ట్రశాసనసభకు ఎన్నికలు జరగని పక్షంలో కొత్త కాంగ్రెసు లోక్‌సభ ఎన్నికలను సంబంధించి ఇతర రాజకీయ పక్షాలతో సర్దుబాట్లు చేసుకునేందుకు అవకాశంలేదు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనిపక్షంలో పశ్చిమ బెంగాల్ రాజకీయ పక్షాలకు లోక్‌సభ ఎన్నికలలో ఆసక్తివుండదు. కొత్తకాంగ్రెసు స్వయంగా లోక్‌సభ ఎన్నికలలో పాల్గొనడంవల్ల అనేకచిక్కులను ఎదుర్కొనవలసి వస్తుంది. కేంద్రమంత్రివర్గం నిర్ణయానికి ఇదే కారణం.

రాష్ట్రపతి పాలనలో కూడా పశ్చిమబెంగాల్ పరిస్థితి మెరుగుపడలేదు. మరికొంతకాలం రాష్ట్రపతి పాలనసాగినారాష్ట్రంలోశాంతి భద్రతలు ఏర్పడగలవని ఆశించడానికి ఆధారాలుకనిపించడంలేదు. అయితే, పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా లోక్‌సభ ఎన్నికలు జరగాలి గనుక, ఆ ఎన్నికలతోపాటు రాష్ట్రశాసన సభ ఎన్నికలు కూడాజరిగిపోవడమే మంచిది కావచ్చును. ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగడం కష్టం. ఎన్నికలను భగ్నం చేయడానికే నక్సలైటు ఇదివరలో నిశ్చయించుకొన్నారు. వారు బలంగావున్న ప్రాంతాలలో ఎన్నికలు జరిగినా శాంతిభద్రతల రక్షణ ఒక క్లిష్ట సమస్యగా పరిణమించవచ్చును. రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరపాలనే నిర్ణయానికి రావడానికి పూర్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ విచారించి యుండవలసింది.

ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాష్ట్రప్రభుత్వానికి కావలసిన రక్షణ, సైనిక సిబ్బందిని పంపడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించింది. శాంతిభద్రతల రక్షణకు సైన్యాన్ని కూడా ప్రయోగించవలసి రావచ్చును. ఎన్నికల నిర్వహణ సిబ్బందికి మాత్రం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయవలసి వుంటుంది. పశ్చిమబెంగాల్ శాసనసభకు కూడా ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బాధ్యతను చేపట్టింది. ఆబాధ్యతను ఎంతవరకు నిర్వహించగలదో ఎన్నికలే వెల్లడింప వలసివుంది.

కోయంబత్తూరునుంచి సుబ్రహ్మణ్యం పోటీ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జనవరి 8: కొత్త కాంగ్రెస్ నాయకుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం రానున్న మధ్యంతర ఎన్నికలలో కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారు.

శ్రీ సుబ్రహ్మణ్యం ఢిల్లీనుంచి తిరిగి ఇక్కడకు వచ్చిన వెంటనే ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ, ఈ విషయం ప్రకటించారు. వ్యవసాయ కమిషను అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి కూడా ఆయన నిర్ణయించుకొన్నారు.

కొత్త కాంగ్రెస్, తమిళనాడులోని డి.ఎం.కె. నాయకత్వంలోని ఏడు పార్టీల ఫ్రంట్‌తో వివిధ పక్షాలతో చేతులు కలిపి మధ్యంతర ఎన్నికలలో పోటీచేస్తుందని శ్రీ సుబ్రహ్మణ్యం చెప్పారు.

తమిళనాడులో పాత కాంగ్రెస్, స్వతంత్ర కూటమి వల్ల ఫ్రంట్‌కు ఎట్టి విధమైన ప్రమాదం ఉండబోదని కూడా ఆయన చెప్పారు.

రాజాజీతో చేతులు కలిపినందువల్ల పాత కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడదని శ్రీ కామరాజు కొన్ని సందర్భాలలో రాజాజీపైన, ఆయన పార్టీపైన దుష్ప్రచారం చేస్తూ వచ్చి ఇప్పుడు పొత్తుగా ఆయనకు ఇన్ని హితవుచెప్పడం ఏమిటని శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు.

గుజరాత్‌లో పి.ఎస్.పి. కొత్త కాంగ్రెస్ చర్చలు విఫలం

అహమ్మదాబాద్, జనవరి 8: పి. ఎస్. పి., కొత్త కాంగ్రెస్ గుజరాత్ రాష్ట్ర విభాగాల మధ్య ఎన్నికల సర్దుబాట్లపై జరిగిన చర్చలు విఫలమయ్యాయని గుజరాత్ పి. ఎస్. పి. అధ్యక్షుడు శ్రీ నట్వర్‌లాల్ షా వెల్లడించారు.

యు. ఎన్. జి. విభాగంతో మాట్లాడుతూ ఆయన తన పార్టీ నాలుగు స్థానాలకు పోటీ చేయాలని సంకల్పించుకున్నదని చెప్పారు.

సంభాషణలు విఫలం కావడం వల్ల, ఇప్పుడు సర్దుబాట్లకై సి. పి. ఐ., రిపబ్లికన్ పార్టీలతో సంప్రతింపులు ప్రారంభించామని కూడా శ్రీ షా చెప్పారు.

నెల్లూరులో దోభీఖానాలు

నెల్లూరు, జనవరి 8: తరతరాలుగా రజక వృత్తిని కొనసాగిస్తున్న పట్టాభూమిలో వెంటనే దోభీఖానాలు నిర్మించాలని ఆ ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన లాండ్రీ లైసెన్సు ఫీజు, వృత్తి పన్నులను వెంటనే మున్సిపల్ కౌన్సిలు ఆధులు జరపాలని నెల్లూరు పట్టణ (రజక వీధి) రజకజన సేవా సంఘం తరఫున రాయబార వర్గంగా మునిసిపల్ చైర్మన్ శ్రీ ఆనం వెంకటరెడ్డిని కలుసుకొని పట్టణంలో రజకవృత్తిదారులు ఎదుర్కొంటున్న యిబ్బందులను గూర్చి యిటీవల విజ్ఞప్తి చేశారు.

నెదర్లాండ్స్ ఎంబసీలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ, జనవరి 8: ఇక్కడ చాణక్య పురిలో నిన్న రాత్రి నెదర్లాండ్స్ దౌత్య కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించగా, కొన్ని గదులలో ఫర్నిచర్, ఇతర వస్తువులు ధ్వంసమైనవి. కార్యాలయం ఎయిర్ కండిషన్ యంత్ర విభాగంనుండి అగ్నిజ్వాలలు బయలుదేరి భవనం అంతా వ్యాపించాయి. అగ్నిమాపక దళాలు వచ్చి మంటల్ని ఆర్పివేశాయి.

సంతాపం

రాజమండ్రి, జనవరి 8: ప్రముఖ జాతీయవాది, బంగారు వర్తక సమాజ కార్యదర్శి, ఛాంబర్ ఆఫ్ కామర్సు డైరెక్టరు, పట్టణ సెట్టిబలిజ సంఘ అధ్యక్షులు అయిన శ్రీ కుడిపూడి ముత్యం మరణం పట్ల సంతాప సూచకంగా జనవరి 4న పట్టణ బంగారు వర్తకులంతా తమ దుకాణములను మూసి వేశారు.

శ్రీ కుడిపూడి ముత్యం తమ 60వ ఏట జనవరి 3వ యుదట మరణించారు. వారికి వత్తరకుమారుడు,భార్య కలరు. (వృత్తి)

'నటరాజశేఖర' డి. వి. సుబ్బారావు



ఆంధ్రనాటకరంగ చరిత్రలో శ్రీ డి.వి. సుబ్బారావుగారిపేరు వినని వారుండరు. కాని,వారి పూర్తి పేరుతెలిసినవారు చాలాఅరుదు, అసలు పూర్తి పేరు దేవరకొండ వెంకటసుబ్బారావుగారు.వీరిపితృ పితామహులస్థానం తోటపల్లె. వారు జమీందారులకాలందిరసంలోనుప్తాశినిప్పా జిల్లాలోని బందరు పట్టణానికి సమీపానవున్న గూడూరు అగ్రహారం.

కళలకు పుట్టినిల్లయిన బందరు పట్టణములోని పితామహులయింట 1899లో విజ. ఆషాఢ శుద్ధ తదియ శనివారం రాత్రి ఆశ్లేష నక్షత్రంలో యీ మహా నటసూర్తి జన్మించాడు. వీరితండ్రిపేరు దేవరకొండ గంగయ్యగారు. తల్లి పేరు వర్ధనమ్మగారు.

అతిగారాబంగా చూచుకొన్నారు. పుట్టిన సంతానంలో పోయినవారు పోగా వారికి మిగిలినది ఇద్దరు ఆడపిల్లలు, ఇరువురు మగపిల్లలు మాత్రమే—ఆ ఇరువురు మగపిల్లలలోను సుబ్బారావుగారే పెద్దవాడు. ఆయుదవయేట రాగానే 1899లో సాంప్రదాయానుసారం పితృపితామహుల స్వస్థానమైన గూడూరులోనే అక్షరాభ్యాసం చేశారు.

శ్రీ సుబ్బారావుగారి తండ్రి గంగయ్యగారు చక్కని శరీర సౌష్ఠవం కలవారు. అజానుబాహువు— శ్రావ్యంగా పాడేవారు. పురాణ కాలక్షేపాలేగాక భజన కాలక్షేపాలు కూడా చేస్తుండేవారు. శ్రీ సుబ్బారావు గారికి సంగీతమునందు అభిరుచి. ప్రవేశము కల్గుటకు తండ్రిగారే కారణం. ఒక్కొక్కరాగం ఆయన ఆలాపించుతూ కుమారునిచే అనిపించేవారుట. ఆ కారణంవల్లనే శ్రీ సుబ్బారావు గారికి సంగీతములో మంచి పట్టు చిక్కి, దిట్టయైనాడు.

తరుచు పూర్తిగా జరుగుతున్న ఉత్సవాలకు నాటకాలకు,నాట్యాలకు పెద్దలు తండ్రిగారు తీయను. ఒక్కొక్క కూర్చుండబెట్టుకొని ప్రతిదిన్న విశేషాలన్నీ విపులంగా తెలియ చెప్పుతూ పుంటే వాడట్ట— ఆ మరుసాడే తోడుగా కొందరు, పిల్లలను చేర్చి ఆ బూడిదో, బొగ్గో ముఖానికి పూసుకొని హిరణ్య కశిపుడో, ప్రహ్లాదుడో అనిపించేటట్లుగా తన వూహ కు తట్టినట్లుగా వేషధారణచేసి ఆడుతూ పాడుతూ ఆర్భాటాలు చేశ్కొవాడుట.

శ్రీ సుబ్బారావుగారి మేనమామ ఇంగ్లీషు చదువుకొని సర్కారు ఉద్యోగం చేస్తుండే వాడు. ఆవిధంగానే తన కుమారుని కూడా మేనమామంతటివాణ్ణి చేయాలనే కోర్కెతో తల్లి వర్ధనమ్మగారు ధైర్యంతో ఉబలాట పడుతుండేది. తరువాత బందరులో నోబుల్ వారు స్థాపించిన నోబుల్ కాలేజీ బ్రాంచిలో చేరి మూడవక్లాసు చదువుతూ ఆ వయస్సులోనే చక్కగా పాటలుపాడి వినిపించి ఉపాధ్యాయులను సంతోషసాగరంలో ముంచి తేలుస్తుండేవాడు. వృద్ధాప్య కారణాన తండ్రిగారికి హఠాత్తుగా సంసారిద సన్నగిల్లింది. వీరికి అయిదేండ్ల అవంతరం కల్గిన తమ్మునిజననం దగ్గరనుంచీ అంకురించిన వ్యాధివల్ల తల్లిగారికి అనారోగ్యం నానాటికీ ఎక్కువైంది.

ఇట్టి అశాంతి పరిస్థితుల్లో తల్లిగారు యీయన క్షేమం వాలోచించి చదువుకోసం పిత్రాలవారు టేజరుగా పని చేస్తున్నవారి పట్ల బోర్డు హైస్కూలులో చేర్పించిరి. వారు బ్రహ్మసమాజీకులు కావడం వల్లసుబ్బారావు గారికి బ్రహ్మసమాజ భావాలే పట్టుబడ్డ—సుబ్బారావుగారికిసహజగాత్ర శ్రావ్యత యీయన భావగారిని, తక్కిన సభ్యులను ఆకర్షించుటచే వారు బ్రహ్మమందిరంలో వారం వారం ఏర్పరచుకొన్న ప్రార్థనల్లో, గానసంకీర్తనలలో యీయనకు ప్రాధాన్యం యిచ్చి బ్రహ్మమత కీర్తనలు పాడించేవారు. సుబ్బారావుగారి చదువు విషయంలోకూడా భావగారు ప్రత్యేక శ్రద్ధవహించేవారు. ఫర్దు ఫారం చదువుతూ కొన్నాళ్లనంతరం తల్లిగారి దగ్గరే కలవల్లో స్వగ్రామమైన గూడూరు చేరుకొని తిరిగి బావగారిపట్ల కు పోలేదు. తండ్రికి మాత్రం ఇంగ్లీషు చదువుపైబొయ, ఇష్టం లేకపోయినా తల్లిమాత్రం మేనమామవలె ఉద్యోగం చేయాలనే దృఢ సంకల్పంతో పట్టుపట్టి బందరు నోబుల్ కాలేజి హైస్కూలులో మళ్ళీ థర్డుఫారంలో చేర్పించిరి. ప్రతి దినం ఉదయం కాళిసడకన బయలుదేరి వద్దుపెట్టుకొని తిరిగి దీపాలు పెట్టే వేళకు ఇంటికి చేరుకునేవాడు. కొడుకు పడుతున్న శ్రమచూచి తల్లి దండ్రులు యెంతో బాధపడుతూనే అతని శ్రద్ధకు యెంతో సంతోష పడేవారు.

అనంతరం కొన్నాళ్లకు మేనమామ తన కుమార్తె బాలకృష్ణమ్మను సుబ్బారావుగారికిచ్చి పెళ్లి చేయ సంకల్పించారు. ఇంత చిన్న వయస్సులో యిప్పుడు వివాహమేమిటని తండ్రి కొంత వెనుకకు తీసినా తుదకు తల్లి పట్టుదలచే ఆ వివాహం యెంతో వైభవోపేతంగా జరిగింది.

బందరులో ఆరోజులలో కలరావ్యాధి ప్రబలిన కారణాన, కొంత అనారోగ్యం వల్లను శ్రీ సుబ్బారావుగారు స్కూలు పరీక్షకు హాజరుకాలేదు. అంతటితో చదువుకు స్వస్తి చెప్పి తోటి పిల్లలతో కలిసి వేషధారణ చేస్తూ ఆట పాటలతో కాలం వెళ్లబుచ్చుతుండేవాడు.

బాపట్లలో చదువుకొంటుండగా వరుసగా కొన్ని నాటకాలు చూడడం తటస్థించింది. ఆ నాటకాలలో ముఖ్యంగా హరిప్రసాదరావుగారు నటించిన "చిత్ర నళీయం", "సారంగధర", నాటకాలు చూచే భాగ్యం ఆయనకు కల్గింది. హరిప్రసాదరావుగారి ఆసేజైన విగ్రహం, వారి అభినయం, పాట, పాటా సుబ్బారావుగారి మనస్సునందు హత్తుకుపోయి, ఆయనే వేస్తారు నటుడవాలనే అభిప్రాయం యేర్పడి యీయనలోని సురుచిభావం కూడా కల్గినది.

ఇట్లుండగా రమణయ్య పంతులుగారనే శ్రీయుతులొకరు గుంటూరునుంచి 1908లో ఏదు నాల్గు పద్యాలు తీసుకొని వెళ్లి బందరు "విజయ రంజని" థియేటరులో ప్రవేశపెట్టారు. ఆయన నెట్టుమొదట వెలికత్తె మంజుభాషిణి భూమికతో రంగస్థలం ప్రవేశించారు. ఆదే ఆయన జీవన మూర్తానికీ, నాటక జీవితానికి వైనం పలికిన నాంది. ఆయన ఈ కంపెనీలో పనిచేసినది రెండు సంవత్సరాలు. ఈ రెండేళ్ళలో ప్రదర్శించిన 1.ప్రహ్లాదవిజయం, 2.చంద్రకాంత, 3.పుత్రవిజయం, 4.కుశలవ, 5.లంకాదహనం, 6.చారుమతీసందీపన్నీయం, 7.దివాకరప్రభ, కరవిజయం, 8. ప్రసన్నయాదవం, మొదలయిన నాటకాలలో అనేక స్త్రీ పురుష ప్రధాన,ఉపనాయక పాత్రలు నెలకు నాల్గు రూపాయల జీతం మీద ధరిస్తూ వచ్చారు. జీతం పెంచడానికి కంపెనీ యజమాని నిరాకరించిన కారణాన ఆ కంపెనీ నుండి వైదొలగవలసి వచ్చింది.

అప్పటికే శ్రీ సుబ్బారావుగారు తన గాత్ర మాధుర్యం, సహజాకర్షణ, నటప్రభావములచే ప్రేక్షకుల హృదయాలలో ఒక స్థానం ఏర్పరచుకొన్నారు.

అనంతరం పరిస్థితుల ప్రాబల్యాన్నిబట్టి చివరకు ప్లీడరు గుమాస్తాగానైనా చేరదామనే సంకల్పంతో ఒక సంపన్నుడైన న్యాయవాది వద్దకు వెళ్ళగా ఆయువగారు ఆడిగో,ఇడిగో పని తిప్పి తిప్పి "అబ్బాయీ! నువ్వేనా నాటకాలలో ఆడవేషాలు వేసేవట, పాయింట్లో ఆడపిల్ల ఉన్నారాయిరి. చూస్తూ చూస్తూ నిన్ను గుమాస్తాగా పెట్టుకోలేను" అని పంపారుట. ఆమాటలకసంతృప్తుడైన వాడికి తెలియాలి. కాని, ఆప్రకారం ప్లీడరు గుమాస్తాగా శ్రీ సుబ్బారావుగారే వుండిపోయినట్లైతే తెలుగు నాటకరంగానికీ, సంస్కృతికీ యెంతో నష్టం వచ్చివుండేది.

కాని, దైవ ప్రాబల్యంవల్ల 1910లో శ్రీ బళ్ళారి బ్రహ్మానందంగారు తాము స్థాపించిన 'ఇండియన్ డ్రమెటిక్' కంపెనీలో శ్రీ సుబ్బారావుగారినికూడా సభ్యులుగా తీసుకొన్నారు. అనాటినుంచీ ఆ సమాజమునే అంటిపెట్టుకొని కాలక్రమేణా కంపెనీ నిర్వహణ భారంకూడా తామేవహించి 1946 దాకా దిగ్విజయంగా నడిపారు. ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో ప్రవేశించినప్పటినుండి శ్రీ సుబ్బారావుగారి నటనా జీవితంలో మార్పు వచ్చి ఆయన ప్రతిభ ప్రస్ఫుటంగా నలుదెసలా ప్రకాశించింది.

ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో ప్రవేశించగానే శ్రీ బళ్లారి రాఘవాచార్యులవద్ద నాటక శిక్షణ పొంది, అనేక విషయాలు తెలుసుకొని అభినయ ప్రజ్ఞలో దిట్టయై వారి ఆధిపత్యంలోనే "చిత్రనళీయము" నాటకంలో నలభూమిక పాత్రలను, "చంద్రహాస" నాటకములో దుష్టబుద్ధి పాత్రను అద్వితీయముగా నటించి అఖండ ఖ్యాతినార్జించిరి.

ఒకపర్యాయం శ్రీ సుబ్బారావుగారు గుంటూరులో 'గయోపాఖ్యానం' నాటకం ఆడుతుండగా 'నటశేఖరుడు' హరి ప్రసాదరావుగారు ఆ నాటకం చూడటానికి వచ్చారుట. అందులో అర్జున వేషంలోవున్న శ్రీ సుబ్బారావుగారు "విటలాక్షుండిపు డల్లిచ్చినను రాసే"! అనే పద్యం చదువుతూ తొడకొట్టుతూ ఎంతో హంగామా చేస్తూ అభినయించాడుట. వెంటనే ప్రేక్షకులలో నుంచి 'ఒన్సుమోర్' అంటూకేకలు—చప్పట్లు. అది చూస్తూ ముందు వరుసలో కూర్చున్న హరిప్రసాదరావుగారు చేతితో మరల పాడమన్నట్లుగా సూచన చేశారుట. వారి ఆదేశానుసారం ఆ పద్యం మళ్లీ పాడటం తటస్థించింది.

ఆమరునాడు హరిప్రసాదరావుగారే తమ ఆభిమానులకు సన్మానం పట్టినట్లు శ్రీ సుబ్బారావుగారు, సభ్యులు పుష్ప గడిలోకి వచ్చారుట. అందరి పరిచయానంతరం శ్రీ సుబ్బారావుగారిని ఆశీర్వదిస్తూ "ఒరేయ్ నాయనా! నాటకంభలే చేస్తున్నావే నడిచింది కాని, ప్రతిస్పర్థి శ్రీ కృష్ణుడు ఎదుటలేనప్పుడుతొడలు చరుస్తూ అంత హంగామాచేస్తూ పద్యం చదవడం ఉత్తమపాత్ర ఉదాత్త లక్షణం కాదని నా అభిప్రాయం. ఈ హంగామా ఒకవేళ ఒన్సుమోర్లు, చప్పట్లకు ఆలవాలం కావచ్చు. సద్విమర్శకులుదాన్ని హర్షించరునాయనా" అని అన్నారుట. ఈ విషయాన్ని యెంతో వినయంతో స్వీకరించి, ఒక మహత్తర ఉపదేశంగా భావించి నాటినుంచి అభినయపు రీతులందు మార్పులు చేసుకున్నారు. శ్రీ హరిప్రసాదరావు సుబ్బారావుగారి నటనను చూడటం ఆదే ప్రథమం. నాడు గుంటూరులో ప్రదర్శించిన 'గయోపాఖ్యానం' నాటకమే వీరిరువురి పరిచయమునకు, స్నేహితత్వమునకు మూలామైనది.

శ్రీ సుబ్బారావుగారు నాట్య ప్రపంచంలో సుప్రసిద్ధ నటశేఖరులు. అద్భుతమగు నటనా కౌశలము, చక్కని సంగీత నైపుణ్యము, శ్రోత ప్రేయమగు గానమాధుర్యము, భావ ప్రకటన నైపుణ్యము కరతలామలకంబగు నొడుపు, పద్యపఠన శక్తి, రాణింపులో కనిపించు సుందర విగ్రహము, విశాల ఫాలభాగము, విశిష్ట నేత్రములు, విస్ఫురమైన గంభీరధ్వని మొదలగు లక్షణములన్నియు వీరిలో మూర్తీభవించి యుండుట చేతనే వీరు ఉత్తమ జాతిలో చేరిన నటశేఖరులని విఖ్యాతి గాంచిరి.

వీరి నటనాప్రతిభ, పద్యపఠనం గురించి శ్రీ మంథపాటి రామలింగేశ్వరరావుగారు వ్యాఖ్యానిస్తూ అన్నారు.

శ్రీ మంథపాటి రామలింగేశ్వరరావు

"శ్రీ సుబ్బారావుగారు పద్యమువిన్పుటలో ఒక ప్రత్యేకతను కన్పరచిరి, స్వర వేదములలో గంభీరమ్మువాక్కులతో పద్య పఠనములుండ ఒక నవ్యాతనమైన పంథాను త్రొక్కినా అసలు వివాలులు వినిపించడంలో, పండడంలో, వినపుండలో వీరి ప్రజ్ఞ అసమానమైనది.

పద్య పఠనంలో సుబ్బారావుగారి శైలి ఆంధ్ర నాటకరంగాన ఒక ప్రత్యేకతవున్నది. అలాకే శ్రావ్యమైన గాత్రం.ఆ గాత్రంలో గంభీర ప్వరం మధుర భావ స్వరాలను మేళవించి, రాగబద్ధంగా, శ్రుతిబద్ధంగా పలికించేవాడు. తక్కువ సంగీతం ప్రయోగించినా ఆ రాగ ధోరణి పద్యంనడకకుమంచిసొంపునుసమకూర్చే యుచ్చేది. పద్యం ఆసాంతాన ఒక్క జీలుగు సంగతిమీద ముగించేవాడు. ఆ సంగతికే 'ఎంత సంగీత విద్వత్తు కలవాడు' అనేడిసం భ్రమపు ప్రేక్షకులకు కలిగేది.

చిత్రం యేమిటంటే గద్యం శ్రుతిలో అంటూ పలుకుతున్న ఆదేస్థాయిలో పద్యం యెత్తుకునేవాడు. ఈ పద్ధతిలోని శ్రుతిలో పరుగునాని, తడబాటుగాని ఆయనకు ఎన్నడూ జరుగలేదు. సర్వ సాధారణంగా గద్య శ్రుతి, పద్య శ్రుతి ఒకటిగానే వుండేది. శ్రుతిలోను, సంగీతంలోను ఆయనకు మంచి ప్రాభవం వుండేది.

ఏ శ్రుతిలో పడితే ఆ శ్రుతిలో అవలీలగా పాడేవాడు. ఆరోజులలో యీయనడొక్క ప్రయోగాన్నవద్దతిగా పుండేది. పద్యంఅంటూ పుంటే పద బంధం ఎక్కడి కక్కడ విడివడేది. ఈ ప్రత్యేకతయే ఆయనకు సమకాలీన నటులలో ఒక ప్రత్యేక స్థానాన్ని యేర్పర్చింది.

ఈయన పద్యసంగీత విద్వాంసులను, రసిక జనులను ఆకట్టుకుంది. పద్య పఠనంలో సంగీతాన్ని వినియోగించే తీరులో, వీరి చతుక ప్రత్యేకత. పద్యగత భావ ప్రకటనా సౌలభ్యంకోసం ఆయనరాగంపాడేవాడు. శ్రీసుబ్బారావుగారి అభినయం అంతా ఒక ఎత్తు, సంగీతపు కత్తు ఒక ఎత్తు. ఆ పద్యాలు పడివే ధోరణి రసానికి ఒక చక్కని పూపిచ్చేది. అవుపులే హరిశ్చంద్ర నాటకాన్ని శోకరసంతో వెల్లివిరియ జేసినారు.

పద్యాన్ని రాగంతో ఎత్తుకున్నా పద్యాల బాణిల్ని బట్టి మధ్యలో విడిచేగాడే ఆ టించి ద పేళం సిలుగగానే రాగంలోకి దిగుం అనే పద్యం ఆపి ఆలాపన మొదలు పెట్టే కారుండా అభినయంలో కలిసిపోయి పద్యంలో ధాగాంగాసేశుపడేది సిరిసంగీతం. ఒక్కొక్కప్పుడు పద్యం ముగించి, రాగం ఆపి, మరల రాగం ఎత్తి వినపడంలో భావానికే రూపం ఏర్పడి వినిపిస్తుండేడి. ఏ అర్జునో మండలోనై స్నాసు పద్యంవుంటే, అర్జునుని ఆ దవడ యూనిఫిడా వాయుస్తున్నట్లుగా రాగాన్ని యొడపెవా వినేవారు. సంగీతాన్ని అభినయానికి ప్రతిబంధకం కాకుండా చేయడం వీరి ప్రత్యేకత. శివ శ్రీరాగం, మోహన భైరవి, కమాచి రాగాలలో చదివినపద్యాలు వాటి పోకడలు సామాజిక హృదయాలలో హత్తుకుపోయి ప్రతిధ్వనించాయి. నటనలోను, గానంలోను వీరు చూపిన సంయమనంవిరస్మరణీయం.

1917 సం:రంలో ఒక పర్యాయం గుంటూరులో హరిశ్చంద్ర నాటక పోటీలు ఏర్పాటు చేశారు. బందరు నుంచి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ తరపున అంతవరకు చంద్రమతి పాత్రధరిస్తూ వస్తున్న శ్రీ సుబ్బారావుగారు శ్రీ బళ్లారి బ్రహ్మానందంగారిప్రోత్సాహంతో హరిశ్చంద్రుడుగా తయారయి యీ పోటీలో పాల్గొన్నారు. బందరు ఇండియన్ డ్రమెటిక్ కంపెనీతోబాటు యింకా "గుంటూరు కృష్ణసంద హిందూ నాటక సమాజం", "గుంటూరు సీతారామ నాటక సమాజం", నరసరావుపేట నాటక సమాజాలు కూడా పోటీలో పాల్గొన్నవి. ఆ పోటీలకు జడ్జీలుగా శ్రీయుతులు కాశీకృష్ణాచార్యులు, బళ్లేపల్లి లక్ష్మీకాంతం (నాటక రచయిత), పేలాది రామారావు, పురాణం కనకయ్యశాస్త్రి గారలు వ్యవహరించారు.

ఆ పోటీలను తిలకించటానికి విచ్చేసిన వారిలో శ్రీయుతులు శ్రీనివాస శిరోమణి, నటశేఖరుడు హరిప్రసాదరావు ప్రభృతులు కలరు.

ప్రదర్శనం జరుగుతుండగా శ్రీ ప్రసాద రావుగారు శ్రీ శ్రీనివాస శిరోమణి గారితో (మిగతా 4వ పేజీలో)

బ్రిటిష్ ప్రధానమంత్రి ఎడ్వర్డ్ హీత్ జీవిత విశేషాలు

(బ్రిటిష్ ప్రధానమంత్రి ఎడ్వర్డ్ హీత్ నేడు న్యూఢిల్లీ వస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వ్యాసం ప్రకటించడమైనది.)

1970 జూన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కన్సర్వేటివ్ పార్టీ గెలుపొందిన ఫలితంగా శ్రీ ఎడ్వర్డ్ హీత్ బ్రిటిష్ ప్రధానమంత్రిఅయినారు. 1965 జూలైలో సర్ అలెక్ డగ్లస్ హ్యూమ్ తరువాత కన్సర్వేటివ్ పార్టీ నాయకుడుగా ఎన్నికై, బ్రిటిష్ పార్లమెంటులో ప్రతిపక్షం నాయకు డయినారు శ్రీ హీత్. 1951 నుంచి 1964 వరకు కన్సర్వేటివ్ ప్రభుత్వాలలో ఆయన చాలా పదవులను నిర్వహించారు. ఆయన వాణిజ్యమండలి అధ్యక్షుడుగానూ, పరిశ్రమలు, వాణిజ్య, అభివృద్ధి శాఖల మంత్రిగానూ 1963 నుంచి పని చేశారు.

ఆయన 1950 నుంచి బెక్స్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో



కన్సర్వేటివ్ సభ్యుడుగా వుంటున్నారు. జననం 1916 జూలై 9న. బ్రాడ్‌స్టెయిర్స్‌లో వ్యాపారస్థుడు శ్రీ హీత్ తండ్రి. రామ్స్‌గేట్‌లోని చాట్‌హామ్ హౌస్‌లోనూ, ఆక్స్‌ఫర్డ్‌లోని బాలియల్ కాలేజీలోనూ విద్యాశిక్షణ పొందారు. తత్వశాస్త్రం, రాజకీయశాస్త్రం, ఆర్థిక శాస్త్రాలలో శిక్షణ పొందుతున్నప్పటికీ బాలియల్‌లో ఆర్గన్ స్కాలర్‌గా పనిచేశారు. ఆర్గన్ స్కాలర్ అనగా కాలేజీ చాపెల్‌లో విధులను నిర్వహించే విద్యార్థి. అండర్ గ్రాడ్యుయేట్‌గా వుండిన రోజులలోనే ఆయన యూనివర్సిటీ కన్సర్వేటివ్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినారు. ఫెడరేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ కన్సర్వేటివ్ అసోసియేషన్స్ అధ్యక్షుడుగా 1937లో పనిచేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యాశిక్షణ పొందిన ఆఖరు సంవత్సరంలో విశ్వవిద్యాలయం తాలూకు యూనియన్ అధ్యక్షుడయినారు. అమెరికా విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల చర్చ సమావేశాలలో పాల్గొనే నిమిత్తం ఆ హోదాలో అమెరికాలో పర్యటించారు.

ఐరోపాలో పర్యటన

రాజకీయాల పట్ల ఆసక్తి కారణంగా యుద్ధానికి ముందు సంవత్సరాలలో శ్రీ హీత్ ఐరోపా దేశాలలో పర్యటించారు. 1939 సెప్టెంబరులో యుద్ధం ప్రారంభమయిన తరువాత రాయల్ పదాతి దళంలో చేరారు. 1940లో గన్నర్ ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తరువాత ఆనరబుల్ ఆర్టిలరీ కంపెనీలో రెండవ కమాండ్ అధికారిగా కొంతకాలం పనిచేశారు. ఆతరువాత లెఫ్టినెంట్ కర్నల్ అయినారు. వాయవ్య ఐరోపాలో యుద్ధంలో పాల్గొన్నారు. ఎం.బి.ఇ. గౌరవం లభించింది.

ప్రాంతీయ సైన్యంలో మొట్టమొదట ఏర్పాటయిన ఆనరబుల్ కంపెనీతో యుద్ధం తరువాత కూడా వారికి సంబంధాలుండేవి. హెచ్.ఎ.సి. తాలూకు రెండవ దళానికి అధిపతిగా 1947 నుంచి 1951 వరకూ పనిచేశారు. మాస్టర్ గన్నర్‌గా మూడు సంవత్సరాలు ఆయన పనిచేశారు.

యుద్ధం తరువాత ఆయన పౌర వరిపాలనా శాఖలో చేరారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో పని చేశారు. రాజకీయాలలో ప్రవేశించాలని ఆ తరువాత నిశ్చయించుకుని, సివిల్ సర్వీసుతో ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. బెక్స్లీ నియోజక వర్గంనుంచి పార్లమెంటరీ అభ్యర్థిగా నియుక్తులయ్యే అవకాశం అప్పుడే వున్నది. "వన్ నేషన్—ఎ టోరీ అప్రోచ్ టు సోషల్ ప్రాబ్లమ్స్" అనే గ్రంథం వ్రాసిన తొమ్మిదిమంది కన్సర్వేటివ్‌లలో శ్రీ హీత్ ఒకరు. 1950లో ప్రచురితమయింది ఈ గ్రంథం. సివిల్ సర్వీస్ నుంచి వైదొలగి పార్లమెంటులో ప్రవేశించే లోగా పత్రికా రచయితగానూ, వాణిజ్య బ్యాంకులోనూ పనిచేశారు. కన్సర్వేటివ్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా నియమితులయిన సందర్భంలో వాణిజ్య బ్యాంకులో పదవికి రాజీనామా యిచ్చారు. 1964లో తమ పార్టీ అధికారం నుంచి వైదొలగినప్పుడు మళ్ళీ ఆ బ్యాంకు పాలకవర్గంలో చేరి, కన్సర్వేటివ్ పార్టీ నాయకుడుగా ఎన్నికయ్యే వరకూ ఆ పదవిలో పనిచేశారు.

ఆయన బెక్స్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా 1950 సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికయినారు. సహాయ కన్సర్వేటివ్ విప్‌గా 1951 ఫిబ్రవరిలో ఎన్నికయినారు. ఆ మరుసటి సంవత్సరం ఆకురాలు కాలంలో కన్సర్వేటివ్ ప్రభుత్వం ఏర్పడింది. లార్డ్ కమిషనర్ ఆఫ్ ది ట్రెజరీగా శ్రీ హీత్ నియమితులయినారు. ఆవిధంగా వారి మంత్రి పదవులు ప్రారంభమయినవి.

ఐరోపా విపణిలో సభ్యత్వంకోసం తొలుత బ్రిటన్ దరఖాస్తు చేసినప్పుడు బ్రిటన్ తరపున ఆరు రాజ్యాలతో మంతనాలు జరిపిన ప్రతినిధివర్గానికి శ్రీ హీత్ నాయకత్వం వహించారు. అప్పటి ఆ మంతనాలు విఫలమయినప్పటికీ, శ్రీ హీత్ చేసిన కృషిని బ్రిటన్‌లోనూ, అన్యదేశాలలోనూ ప్రశంసించారు. ఐరోపా దేశాల మధ్య అనగాహన, సహకారం పెంపొందించే గణనీయమయిన కృషికి ప్రతి సంవత్సరం యిచ్చే వార్షిక బహుమతి 'ప్రయిజ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ఆచెన్' శ్రీ హీత్‌కు లభించింది.

ఆతరువాత కన్సర్వేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ యూరప్‌కూ, అణుభాంజుల ప్రయోగాలను పాక్షికంగా నిషేధించే అంశం గురించి బ్రిటన్, అమెరికా, రష్యాల మధ్య మాస్కోలో ఒప్పందంపై సంతకాలు జరిగిన సమా (మిగతా 4వ పేజీలో)

నాట్య రమణీయకతకు మేల్బంతి 'క్షీరసాగర మథనం' నృత్యనాటిక

క్షీరసాగర మథనంలో శివునిగా శ్యామ్ దేవ్

కూచిపూడి శైలిలో ప్రదర్శింపబడిన నృత్య నాటికలు యెన్నో చూశాను. శ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ వేయగా "భామా కలాపం, ఉషా పరిణయం" పాతవి. క్రొత్తగా ప్రాయబడి సినిమా నటి మాలిని, తమిళంలో సమర్పించిన "తిరుమురుగన్ అవతార" మనే కుమారసంభవం, "శ్రీకృష్ణ పారిజాతం" మొదలైనవి. ఈ చివరి రెండూ శ్రీ వెంపటి చినసత్యం దర్శకత్వాన ప్రదర్శితములైనవే. అయినా "క్షీరసాగర మథనం" లో కనబడిన సర్వతోముఖ రమణీయత, రంజకత్వం నాకు మరి దేనిలోనూ కనబడలేదు.

శ్రీకృష్ణ గానసభ ఆధ్వర్యాన శ్రీ వెంపటి చినసత్యం "క్షీరసాగర మథనం" మరోకమారు విజయవిహారం చేసింది. ఈ నృత్య నాటికలో ముఖ్యమైన ఆకర్షణ సంగీత, సాహిత్య నృత్యముల సమన్వయం. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, యక్షగానాల శైలిలోనే పాత పదిమళాలు, అపాతమాధుర్యమూ వెదజల్లుతూ సాగింది. దానికి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు యేర్పరచిన శాస్త్రీయ రాగాధారాలైన వరసలు, అలంకారాలు చేసినవి. ఈ రెంటి మేళవింపునకు శ్రీ వెంపటి చినసత్యం నృత్య కల్పన సువర్ణానికి సువాసనను జోడించింది.

రాక్షసుల బాధ భరించలేక దేవతలు మహావిష్ణువుతో మొరపెట్టుకొనగా, దాని నివారణకు అమృతపానమే మార్గము, ఆ అమృత సాధనకు క్షీరసాగర మథనమే శరణ్య మని చెప్పుట నుంచి మోహిని వేషంలో దేవతలను అమరులనూ, రాక్షసులను రిక్తహస్తులనూ చేయుట వరకూ కథ.

ఆదినుంచీ అంతం వరకూ యెక్కడా ఆకర్షణ నాట్యంలో గాని, సంగీతంలో గాని కొరవపడకుండా యీ నాటకం సాగించినందుకు శ్రీ వెంపటి చినసత్యం అభినందనీయుడు. మద్రాసు ప్రజలకు కొంచెం మోటుగా వున్నా, ఆంధ్రదేశంలో ప్రదర్శనలకు కావలసిన కళ్ళు జిగేలు మనిపించే ఆభరణాలు, దుస్తులు ఇందులో చూడవచ్చును.

ఘనాలో హాయైన "పాదమె రమ కలుముల సీమ" పాటకు లక్ష్మిగా శైలాపతి, సైంధవిలో ఉగ్రత లూగించిన "ధారే దివిజులారా" పాటకు మోహినిగా కె.శోభ, అందంగా ఉన్నారు. చక్కగా నాట్యం చేశారు. తక్కినవారిలో మెప్పుకోవలసినది అడుగడుగులోన రాక్షసత్వం చిప్పిల్లజేసిన బలి పాత్రధారి రాజా. చిన్న పాత్రలలో రాక్షసునిగా ప్రకాశ్, ద్విజునిగా ప్రియన్, అప్సరగా రంగమణి మేళవించారు. శ్రీ భాగవతుల సీతారామశర్మ, వి. కె. సుమిత్ర పాట నమయోచిత భావాలను వ్యక్తం చేస్తూ సాగింది. ప్రత్యేకంగా జ్ఞాపకం ఉండేవి కాంభోజిలోని "క్షీరాబ్ధి తరచండి",ఆఠాణాలో అప్సరల గీతం. శివుని పాత్రలో కొద్దిసేపు తాండవం చేసి శ్యామ్‌దేవ్ అనే యువకుడు సౌష్ఠవమైన శరీరంతో చూపరులకు ఆహ్లాదం కలిగించాడు.

మరి కొన్ని వక్కాణించనా రిహార్సలు జరిపి వుంటే, అక్కడక్కడ కనబడిన అవకతవకలు చిన్న చిన్న పాత్రల ప్రవేశ నిష్క్రమణలలో ముఖ్యంగా వుండేవి కావు.



కల్యాణిశర్మ పాటకచేరి

ఒక పాటకచేరీ విజయవంతం కావడానికి పాటల యెన్నిక, యే రాగాలు యెంత విస్తరించి యెప్పుడు పాడాలో తెలిసివుండటం చాలా ముఖ్యం. మొదటిదానిలో శ్రీమతి కల్యాణి శర్మ నిపుణురాలన్న సంగతి సావనీర్‌లో యువ్వబడిన పాటల జాబితా చూడగానే తెలిసింది మ్యూజిక్ అకాడమీలో మధ్యాహ్నం కచేరీలు చేసినవారిలో యీమెకు ప్రథమ స్థానం రావడం ఆనాడు ఆమె కచేరి విన్నవారికి ఆశ్చర్యం కలిగించలేదు.

దీక్షితార్, స్వాతితిరునాళ్, త్యాగరాజాదుల పాటలు పాడటమే కాక, ఒక పదాన్ని, జావళిని కూడా చెప్పేన రీతిలో పాడటంవల్ల శ్రోతలు చాలా ఆనందించారు.

పంతువరాళి రాగాన్ని తగుపాటి ఆలాపనతో ప్రారంభించి, తరువాత త్యాగరాయని "నిన్ను నెరనమ్మి" కీర్తన వినిపించడంలో వెనుకవున్న రాగపారీణత, శాస్త్రజ్ఞానం ప్రస్ఫుటమైనవి. దీనితరువాత పాడిన హరికాంభోజి కర్నాటక సంగీత ప్రవీణులే కొనియాడతగినట్లుగా అతి నిర్మలంగా (వేరు రాగచ్ఛాయలు మీమ్మైనా లేకుండా) హుందాగా సాగింది. ఎందు చేతనో భైరవిరాగం "రక్షబెట్టు" కీర్తన రాణించ లేదు. ఇక్కడ శ్రీమతి రాధా సుందరేశన్ నాయకత్వం కొంతవరకు ఆ లోటును కప్పిపెట్టగలిగింది.

సంపూర్ణ సంతృప్తిదాయకంగా కల్యాణి శర్మ పాడిన శంకరాభరణంలో 'మానినీమణి' అన్న పదం, కమాస్‌లో ఇప్పుడు నాకి "అప్పుడు మనసు విరుమునేం" అన్న జావళి, పదం పాడవలసినట్లుగా చౌకంగా రాగభావాన్నీ, సాహిత్య భావాన్నీ సమంగా పోషిస్తూ, పాడటమేకాక తనకున్న విద్వత్తుచే ఒక అంతస్తును కల్పించడం జరిగింది. అలాగే జావళి కూడాను. లలితంగా, శృంగారరస జనితంగా పాడిన తీరు, వచ్చిన విద్వాంసుల సంభరిని చెప్పిందింది.

వాగ్గేయసుందరరాజన్ మృదంగం శబ్దప్రధానంగా కాక, లయసూచకంగా, పొసగునా వుంది.

బాల సరస్వతి భరత నాట్యం

ఎందరేమన్నా ఒక్కమాట మాత్రం నిజం బాలసరస్వతిభరతనాట్యంచూస్తేయిదే వంశపారంపర్యంగా వచ్చిన నాట్య విధానమ అనీ, తక్కినవన్నీ కృతకంగాసంస్కృతి కరింపబడినవి అని తోచదు.

తక్కిన కళాకారిణులు, నాట్యకళా కోవిదులు నృత్యంచేస్తే దానిని పూర్తిగా అర్థంచేసుకుని ఆనందించటానికి ప్రేక్షకులకు నాట్యకళతో కొంత పరిచయం అవసరం. బాలసరస్వతి నాట్యం ఆనందించటానికి యేమాత్రం నాట్యంతో పరిచయంలేకపోయినా పరవాలేదు.

సంగీతంలో శాస్త్రీయమైనది మార్గపద్ధతి, జానపదమైనది,దేశపద్ధతి—అదియిలా అంటూనే, నాట్యాన్ని కూడా అలాగే విభజిస్తే తేలేది జానపదనృత్యమూ, శాస్త్రీయనాట్యమూ. బాలసరస్వతి నాట్యం వుండటానికి శాస్త్రీయమైన ప్రాతిపదికపై, అంటే తాళం, అడుగులు,హస్తాలు—మొదలైనవి వున్నా ప్రాధాన్యం ప్రేక్షకుని సాధారణంగా తికమక పెట్టే సంచారి భావ ప్రకటన మాత్రం అందరికీ అందుబాటులో వున్న దేశి పద్ధతికి దగ్గరగానే వుంటుంది. ఆకాశంలో చంద్రుడిని చూపి, విరహాన్ని అభినయిస్తే, అలాగే అర్థమవుతుంది. అదేమిటి పైకివేళ్ళ ఆలా విప్పిపెట్టే వ్రేళ్ళు తిరిగిపోతున్న దేమనే సందేహం యెవరికీ అనాయాసంగా కలగదు.

మ్యూజిక్ అకాడమీలో ఆఖరురోజు బాలసరస్వతి చేసిన నాట్యంలో పై గుణాలన్నీ వున్నవి. అలరిప్పు, జతిస్వరం, శబ్దం, వర్ణం—వీటికి కూడా అభినయానికే ప్రాధాన్యత యెక్కువగా యిస్తుంది బాలసరస్వతి. అడుగులతో నిరూపించేది తీర్మానాల చివరి భాగాలేఅయినా, అభినయంలో యే మాత్రం భారుపు, అస్పష్టత వుండదు.

రెండవ భాగంలో పదాలు, జావళీలు,శ్లోకం, వీటికి అభినయం పట్టడంలో బాలసరస్వతి సర్వతోముఖంగా విజృంభిస్తుంది. అరవయ్యేళ్ల మనిషి పదహారేళ్ల బాల కుమార్తె అనే భ్రమ కలిగిస్తుంది. ఖండితగా కోపాన్ని, ధీరగా అహాన్ని, విప్రలబ్ధగా విరహాన్ని, అభిసారికగా తొందరపాటుని అన్ని క్షణాలలో అవలీలగా చూపగలదు.

ఈ విధమైన యుతరులకు అలభ్యమైన సౌలభ్యంతోనే "నిన్ను జూచి" అనే పున్నాగవరాళి పదానికి(క్షేత్రయ్య) "మోహమనేటి" జావళికినిత్యయౌవనానికి మారు పేరనదగ్గ రూపకల్పన చేసింది. అంతేకాదు. ఒకవృత్తాన్ని (తమిళంలో పద్యం) జ్ఞానసుందరంతో పాట పడి పాడుతూ అభినయానికి స్వయంగా పాడగలగటం యెంత దోహదకారి కాగలదో చూపించింది. రెండవభాగంలో పాటలన్నీ ముక్త యుక్తమైన రీతిలో పాడింది. మొదటి భాగంలో పాడటం నాట్యంలంతస్తులో నాల్గవ వంతు కూడా లేదనేచెప్పాలి.

—వి. ఎ. కె. రంగారావు.

టెలిఫోన్‌లేని అస్సాం ఎన్నికల ముఖ్యోద్యోగి

షిల్లాంగ్, జనవరి 8: అస్సాం ఎన్నికల ముఖ్యోద్యోగికి మధ్యంతర ఎన్నికలు సమీపించే టప్పటికి ఇంట్లో టెలిఫోన్ లేకుండా పోయింది. టెలిఫోన్ బిల్లు బకాయిలు పేరుకొని పోయి చెల్లించనందున టెలిఫోన్ కనెక్షన్ తీసివేసినట్లు తంతితపాలాశాఖవారుచెప్పుతున్నారు.

చిత్రజగత్తు



'ఈ ముని పాల్టీవాళ్ళు మాస్టర్లకి జీతాలు ఎందుకివ్వరు అర్థంకావడం లేదు!'

అరంకాకపోవడాని కేముంది? అర్థంలేకనే ఇవ్వడంలేదు.

ప్రజాసమితి పునర్నిర్మాణానికి పిట్టీ, ప్రభృతుల సన్నాహాలు

చెన్నారెడ్డిచర్యపైవిమర్శ; రాజకీయపార్టీగామార్చటంపట్లప్రాతికూల్యం

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణా ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చినట్లు శ్రీ చెన్నారెడ్డి, ఆయన అనుయాయులు తీసికొన్న చర్యను, సమితికి చెందిన కొందరు ప్రముఖ నాయకులు సవాల్ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా వాదాన్ని మొదటి నుంచి గట్టిగా బలపరుస్తూ వచ్చిన సోషలిస్టు నాయకుడు బద్రీవిశాల్ పిట్టీ నేడు 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో మాట్లాడుతూ తాను, మరికొందరు ప్రజాసమితిని రాజకీయపార్టీగా గుర్తించడం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గాన్ని పునర్నిర్మాణం చేయడానికి అవసరమైన చర్యలను తాను తీసుకుంటున్నట్లు శ్రీ పిట్టీ పేర్కొన్నారు. ఈ దృష్టితోనే జనవరి 10వ తేదీన హైదరాబాద్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నామని, ఆ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు మొదటి నుంచి కాంగ్రెసు పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ఆందోళనకు సారథ్యం వహించిన విద్యార్థులు, యువజనులు హాజరు కాగలరని పేర్కొన్నారు.

పాత కాంగ్రెసు, ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్ల నిమిత్తం నిన్న జరిగిన సమావేశంలో తెలంగాణా ప్రజాసమితి అధికార కాంగ్రెసుకు తోకగా తయారయిందని సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ ఎస్. నరసింహారెడ్డి, బద్రీవిశాల్ - పిట్టీ విమర్శించారు. ప్రజాసమితి శ్రీ చెన్నారెడ్డి గుత్త సొమ్ము కాదని, ఒక వైపు ఇందిరాగాంధిని బలపరుస్తూ, మరొక వైపు ప్రత్యేక తెలంగాణాను కోరడం వూహించరాని విషయమని, మొదటినుండి తెలంగాణా వాదాన్ని ప్రధాని ఇందిరాగాంధి వ్యతిరేకిస్తూ వచ్చిన విషయం విస్మరించరాని విషయమని, కాని శ్రీ చెన్నారెడ్డి ప్రధానిని బలపరచడం ఆశ్చర్యకరమని అన్నారు.

గ్రహబలం

10-1-71 ఆదివారం

పుష్య శుక్ల చతుర్థి సాయంకాలం 5—55, అర్ధ తెల్లవారుఝామున 4—58, తులో ప్రయాణాది వర్జ్యకార్యములు విడుచుట మంచిది.

మేషం : ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి. సాహసకార్యాలు తలపెడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. రానున్న రెండు మాసాలలో వృత్తి ఉద్యోగాలలో అధిక్రమ — స్థానచలన సూచన. తరచు ప్రయాణావకాశాలు సంభవం. ఆరోగ్యవిషయమై జాగ్రత్త సూచన.

వృషభం : పట్టుదలతో కార్యాలు సాధిస్తారు. సంఘంలో పలుకుబడి వుంటుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా వుంటాయి. మాటలలో జాగ్రత్త అవసరం. రానున్న రెండు మాసాలలో యాత్రలకు — శుభ కార్యాలకు ప్రయాణాలు, కుటుంబ భారం వున్నా సౌఖ్యం, పట్టుదలలు, ఉష్ణ — శ్లేష్మ ప్రకోపజనిత అనారోగ్య బాధలు సంభవం.

మిథునం : తీవ్రాలోచనలు, ఆందోళన, విశ్రాంతిలేని కార్యక్రమాలు, నిద్రా భంగం సంభవం. ఆర్ద్రవారికి ఓర్పు అవసరం. రానున్న రెండు మాసాలలో శత్రువులున్నా లొంగి వుంటారు. వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. ఉద్రేకాలకు లోను కావద్దు. ఉష్ణ వాత సంబంధమయిన బాధ లుంటాయి. ఋణ పీడ వున్నా కార్యసాధన సంభవం.

కర్కాటకం : అంతరంగిక శత్రు భీతి, ఆరోగ్య భంగం; ప్రయాణాలలో విశ్వాసి పోరశ్రమ, ప్రమాద భయాలు సంభవం. జాగ్రత్త సూచన. రానున్నరెండు మాసాలు శత్రువులకు ఋణాలను గూర్చిన ఆలోచనలున్నా, లాభయోగకరమయిన కాలం, వృత్తి ఉద్యోగాభివృద్ధి, శుభ పుణ్య కార్యాచరణ సంఘ గౌరవం, కీర్తి ప్రతిష్ఠల వృద్ధి సంభవం.

సింహం : పట్టుదలతో కార్యాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడచూపుతే రాణిస్తాయి. రానున్న రెండు మాసాలు కుటుంబ సమస్యలు భారంగావున్నా, స్థిరాస్తి మూలక ఆదాయం వుంటుంది. బంధుమిత్రులతో కాలం గడుపుతారు.

కన్య : ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహంగా వుంటాయి. రానున్న రెండు మాసాలలో శత్రు పరాజయం — వ్యవహారానుకూలత, బంధు మిత్ర సమాగమం, విద్యాభివృద్ధి, వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం సంభవం. కాని కళత్రమూలక సమస్యలు — కళత్రారోగ్య లోపం వుండవచ్చు.

తుల : కుటుంబ సమస్య లుంటాయి. వృత్తిలో ధనాదాయ పరిస్థితులు బాగుంటాయి. తీవ్రాలోచనలు సాగిస్తారు. రానున్న రెండు మాసాలలో కుటుంబ — ఆర్థిక సమస్యలు, మీ మాటలవల్ల విరోధాలు, కళత్రారోగ్య లోపం సంభవించవచ్చు. ఓర్పు చూపడం మంచిది.

వృశ్చికం : విశ్వాసి శ్రమ, పోర — ప్రమాదావకాశాలు, ప్రయాణాలలో ప్రమాదావకాశాలు, స్థిరాస్తిమూలక సమస్యలు — శుభ కాంతులకై తాపత్రయం ఎక్కువ. రానున్న రెండు మాసాలు స్థిరాస్తి వ్యవహారాలు, ప్రమాదాల భయం, కుటుంబ సమస్యలు — పట్టుదలలు వుంటాయి. జాగ్రత్త సూచన.

ధనుస్సు : అదుపులేని వ్యయం ఎక్కువ. తొందరపాటు కార్యక్షమా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. రానున్న రెండు నెలలు సంతానపరమైన సమస్యలు — ఆరోగ్యలోపం, దూర ప్రయాణంలో కూడిన వృత్తి వ్యవహారాలు గృహ సమస్యలు ఎక్కువ. జాగ్రత్త సూచన.

మకరం : మీ పోటీని స్వేచ్ఛగా వదలిపెడతారు. మనస్సు కళ్లెంలేని గుర్రంలా వుంటుంది. బుద్ధి గాలివానలా ప్రసరిస్తుంది. జాగ్రత్త లేక ఓర్పువల్ల రాణిస్తారు. రానున్న రెండు మాసాలు అదృష్టవంత మయినవి. యత్న కార్యసిద్ధి, శత్రు పరాజయం, వ్యవహారానుకూలత వృత్తిలో ప్రోత్సాహం సంభవం.

కుంభం : పట్టుదలలు — కోపతాపాలు — విశ్రాంతిలేని కార్యక్రమాలు వృత్తి ఉద్యోగాలు వుంటాయి. ఓర్పు అవసరం. రానున్న రెండు మాసాలలో వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, యత్నకార్య సిద్ధి, కీర్తి ప్రతిష్ఠల వృద్ధి సంభవం.

మీనం : వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమా లుంటాయి. కాని గుప్తమార్గాల ధనాదాయ పరిస్థితులు ప్రోత్సాహంగా వుంటాయి. రానున్న రెండు మాసాలు యోగావంతమయిన కాలం. వృత్తి ఉద్యోగాభివృద్ధి, శుభ పుణ్య కార్యాలలో ప్రవేశం, దైవ దర్శనం, శుభ వార్తలు. సుఖ జీవనం సంభవం.

భారత్, అమెరికా ప్రభుత్వాలసంభాషణలు వాయిదా

మధ్యంతర ఎన్నికల కారణంగా

న్యూఢిల్లీ, జనవరి 8 : ఈ నెలాఖరులో భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య ఇక్కడ జరుగవలసి వున్న సంభాషణలు వాయిదా పడినాయి.

లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాత ఈ సంభాషణలు జరుగడానికి ఉభయ ప్రభుత్వాలు అంగీకరించాయి.

1968జూలైలో ఈ సంభాషణలు ప్రారంభమైనాయి. ఇప్పుడు మూడవ దఫా సంభాషణలు జరుగవలసి వున్నది.

ఫిబ్రవరిలో జరుగవలసి వున్న యూరప్ దేశాలలోని భారతీయ రాయబారుల సమావేశం మధ్యంతర ఎన్నికల కారణంగా రద్దయింది.

తమిళనాడు ఎస్. ఎస్. పి. నిర్ణయం

4 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు పోటీ

కోయంబత్తూర్, జనవరి 8: తమిళనాడు సంయుక్త సోషలిస్టు పార్టీ రానున్న ఎన్నికలలో 4 లోక్‌సభ స్థానాలకు, 12 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రపార్టీ కార్యవర్గం నిన్న ఈరోడ్‌లో సమావేశమై తమపార్టీ విజయానికి అవకాశాలుగల నియోజక వర్గాలను కూడా నిర్ణయించింది.

ఎన్నికల ప్రచారం నిమిత్తం అయిదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు శ్రీ విన్నాదురై దీనికి అధ్యక్షుడు.

ఆయన పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ కామరాజును, ఇతర నాయకులను కలుసుకుంటారు.

కేరళలోమార్క్సిస్టులతో మాత్రమే ఎస్. ఎస్. పి. పొత్తు

కొట్టాయం, జనవరి 8: కేరళలో మార్క్సిస్టు పార్టీతో తప్ప, మరి యే ఇతర పార్టీతోనూ ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనే ప్రసక్తి లేదని కేరళ ఎస్. ఎస్. పి. రెజిస్టేషన్ పార్టీ నాయకుడు శ్రీ కె. ఎ. శివరామ భారతి నేడిక్కడ స్పష్టం చేశారు.

కొత్త కాంగ్రెస్ "ప్రధానమైన శత్రువు" అని, ఆ "ఉమ్మడి శత్రువు"ను ఓడించే బాధ్యత ఇతర రాజకీయ పక్షాలన్నింటి పైన వున్నదని శ్రీ భారతి అన్నారు.

దిండిగల్‌లో వైమానిక దళ అకాడమీ

హైదరాబాద్, జనవరి 8: దిండిగల్‌లో నిర్మించిన వైమానికదళ అకాడమీకి కేంద్ర రక్షణమంత్రి శ్రీ జగ్జీవనరామ్ ఈ నెల 16న ప్రారంభోత్సవం జరుపుతారు. దీని వారిగా నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు మొత్తం రు 35 కోట్లు వ్యయం కాగలదు.

వైమానిక సిబ్బంది కంతటికి ఇక్కడ శిక్షణ సౌకర్యాలు లభిస్తాయి.

(ప్రస్తుతం జోద్‌పూర్, బీదర్, బెంగుళూరు, మద్రాసులలో వైమానిక సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.)

ఈ ప్రాజెక్టు ప్రథమ దశలో రెండు, "రన్‌వే"లు సిబ్బంది క్వార్టర్లు, కార్యాలయ భవనాలు, పూర్తయినాయి. ద్వితీయదశలో ఒక ఆస్పత్రి, ఆడిటోరియం, ఒక పాఠశాలను నిర్మిస్తారు.

దిండిగల్‌కు అప్పుడే 50 శిక్షణ విమానాలను తరలించారు. అక్కడ ప్రాథమిక శిక్షణ ప్రారంభమయిందికూడా.

రాష్ట్రంలో త్వరలో 108 మార్కెటింగ్ కమిటీల ఏర్పాటు

మంత్రి శ్రీ రామచంద్రరావు కళ్యాణి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 8: రాష్ట్రంలో ఒక నెల రోజులలో 108 మార్కెటింగ్ కమిటీలు ఏర్పాటవుతాయని మార్కెటింగ్ మంత్రి శ్రీ రామచంద్రరావు కళ్యాణి నేడిక్కడ చెప్పారు. వీటిలో 61 కమిటీలు తెలంగాణా ప్రాంతంలోను 47 ఆంధ్ర ప్రాంతంలోను ఏర్పాటవుతాయి.

వీటిలో కొన్ని కమిటీలలో 12 మంది, కొన్నింటిలో 14 మంది, మరికొన్నింటిలో 16 మంది సభ్యులు వుంటారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమిటీలకు సభ్యుల్ని ప్రభుత్వమే నియమిస్తుంది. అయితే, తెలంగాణా ప్రాంతంలో ప్రతి కమిటీకి ముగ్గురు వ్యాపారస్తులు ప్రతినిధులుగా ఎన్నికవుతారు. మిగిలిన సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది. రైతులకు సరియైన ధరలు లభించేలా చేయడం, మార్కెట్ల నిర్మాణం మొదలైన విధులను ఈ కమిటీలు నిర్వహిస్తాయి.

ఎన్నికలలో సంజీవయ్య పోటీ చేయరట

హైదరాబాద్, జనవరి 8: లోక్‌సభకు జరుగనున్నమధ్యంతర ఎన్నికలలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్య పోటీచేయబోవడంలేదు.

ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పత్రికలవారితో మాట్లాడుతూ, తాను కర్నూలు నియోజకవర్గంనుంచి లోక్‌సభకు పోటీచేయాలను కున్నానని, అయితే, పెద్దల సలహాపై ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నాన్ని విరమించు కొన్నానని అన్నారు. (పోయినసారి ఆయన కర్నూలు నియోజకవర్గంలో ఓడిపోయారు.)

తిరుపతి నియోజక వర్గంనుంచి తాను పోటీ చేయ వచ్చునంటూ పత్రికలలో వెలువడిన వార్తలను ఆయన ఖండించారు.

ఇండిపెండెంట్‌గా శ్రీ బాగ్లా పోటీ

బొంబాయి, జనవరి 8: లోక్‌సభ ఎన్నికలలో తాను ఏపార్టీ అభ్యర్థిగానూ పోటీ చేయటంలేదని, ఇప్పటికీ తనను తాను ఇండిపెండెంట్‌గానే భావించుకొంటున్నానని శ్రీ యం. సి. బాగ్లా నిన్న ఇచట ప్రకటించారు.

'పొగాకు బోర్డు' ఏర్పాటుపై కేంద్రం పరిశీలన

న్యూఢిల్లీ, జనవరి 8: 'పొగాకుబోర్డు'ను ఏర్పాటు చేసే విషయమై భారత ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కె. రఘురామయ్య గుంటూరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు, అనేకమంది పొగాకు పండించే రైతులు ఈ బోర్డు ఏర్పాటుకు సంబంధించి తనకు చేసిన సూచనను శ్రీ రఘురామయ్య ఆహార వ్యవసాయ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీఅహ్మద్‌ను పరిశీలించవలసిందిగా కోరారు. శ్రీ అహ్మద్ దీనికి సమాధానం వ్రాస్తూ, ఈ బోర్డు ఏర్పాటు చేసే విషయాన్ని ఆహార మంత్రిత్వశాఖ పరిశీలించిందనీ, దీనిపై విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖతో కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుపుతుందనీ పేర్కొన్నారు.

రావల్పిండికి బ్రిటిష్ ప్రధాని రాక

కరాచీ, జనవరి 8: బ్రిటిష్ ప్రధానిఎడ్వర్డు హీత్ పాకిస్తాన్‌లో రెండు రోజులపాటు పర్యటించే నిమిత్తం రావల్పిండి చేరుకున్నారు. విమానాశ్రయములో పాక్ అధ్యక్షుడు మహమ్మద్ యాహ్యాఖాన్ స్వాగతం చెప్పారు.

గజరాజుకోపానికి మావటివాని బలి

మధురై, జనవరి 8: మదురమీనాక్షి దేవాలయానికి చెందిన ఏనుగు ఒకటి నిన్న రాత్రి తనను నడిపించే మావటివాణ్ణి చంపివేసింది.

మావటివాడు వైకుంఠ ఏకాదశి ఉత్సవ సందర్భంగా అలంకరించిన అంబారీని ఊరేగింపు ముగిసిన తరువాత విప్పివేస్తూండగా ఆ ఏనుగు హఠాత్తుగా విజృంభించి, కోపోద్రేకంలో అతణ్ని తన తొండంతో పట్టి లాగి కాళ్లతో తొక్కి చంపి వేసిందని పోలీసులు చెప్పారు.

ఆ దృశ్యాన్ని చూసిన వేలాది ప్రజలు భయోత్పాతంతో పరుగులు తీయడంలో తొక్కిసలాటలో కొంత మందికిస్వల్పంగా గాయాలు తగిలాయి.

నేపాల్‌నుండి టిబెట్‌కు పెట్రోలుఅక్రమరవాణా

ఖాట్మండు, జనవరి 8 : భారతదేశం నుండి నేపాల్‌కు దిగుమతి అవుతున్న పెట్రోలులో కొంత భాగం ఖాట్మండు—కోదారి మార్గం మీదుగా టిబెట్‌కు రవాణా అవుతున్నది. నేపాల్‌కు మన దేశం నుండి పెట్రోలు దిగుమతులు ఈ నెల 1వ తేదీ తర్వాత కొంత తగ్గినందువలన నేపాల్‌లో పెట్రోల్‌పై రేషనింగ్ అమలులోకి వచ్చింది. ఫలితంగా టిబెట్‌కు రవాణా అవుతున్న పెట్రోలు కూడా తగ్గిపోయింది. ఇందువలన చైనాకు టిబెట్‌లో పెట్రోలు కొరత ఒక సమస్యగా పరిణమించినట్లు తెలుస్తున్నది.

చైనాలో సహజంగా పెట్రోలు ఉత్పత్తి అవసరాలకు అగినంతగా లేదు. పైగా ఉన్న పెట్రోలియంవనరులు కూడా చైనా తూర్పు ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పెట్రోలును టిబెట్‌కు రవాణా చేయడం వ్యయ ప్రయాసలతో కూడినపని. టిబెట్‌లో చైనా సైనిక స్థావరాలకు ఎప్పటి కప్పుడు పెట్రోలు అందజేయటం అవసరం. అందువలన భారతదేశం నుండి నేపాల్ దిగుమతి చేసుకున్న పెట్రోలును, అధికారుల కన్నుగప్పి, రహస్యంగా టిబెట్‌లోని చైనీయుల సైనిక స్థావరాలకు రవాణా చేయటం జరుగుతున్నది. దీనికి కూడా ఇప్పుడు అవరోధం కలగటం వలన చైనాకు కొంత ఆందోళన కలుగుతున్నట్లు తెలుస్తున్నది.

పత్రికా విలేఖరులపై విదేశాంగశాఖ ఆంక్షలు

ప్రభుత్వచర్య ఖండన

న్యూఢిల్లీ, జనవరి 8: ఢిల్లీలో అధికార పరిగణన గల పత్రికా విలేఖరులకు విదేశాంగ శాఖ కార్యాలయంలో ప్రవేశానికి అనుమతి తిరస్కరించారు.

కొత్తగా ఇచ్చిన గుర్తింపు కార్డులపై "విదేశాంగ మంత్రిత్వశాఖలో ప్రవేశానికి ఇది చెల్లదు" అని చేతితో వ్రాసివుంది.

విదేశాంగ కార్యాలయంలో గుర్తింపుగల విలేఖరులకు ప్రవేశం ఇవ్వరాదని భారత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ఖండిస్తూ, నిన్న అత్యవసరంగా సమావేశ మయిన పత్రికా విలేఖరుల సంఘంకార్యవర్గం ఒక తీర్మానం చేసింది.

పత్రికా విలేఖరులకు తమవృత్తికి చెందిన విధులను నిర్వహించడాన్ని ఈ చర్య నిరోధిస్తున్నదని వారు ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

ప్రభుత్వచర్య పత్రికలస్వేచ్ఛను అరికట్టేదిలా వుందని వారు అన్నారు. పూర్వంవున్నట్లుగా మామూలు సదుపాయాలను పునరుద్ధరించాలని వారుకోరారు. ఇది జరుగకపోతే, విలేఖరుల వృత్తిహక్కులను రక్షించేందుకు అవసరమైన చర్యను తీసుకోవలసి వస్తుందని అన్నారు.

బ్యాంక్ వడ్డీరేటు హెచ్చింపు

రిజర్వుబ్యాంక్ ప్రకటన

బొంబాయి, జనవరి 8: బ్యాంక్ వడ్డీ రేటును ఆరు శాతానికి హెచ్చించినట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శ్రీ జగన్నాథన్ నేడు ప్రకటించారు. ఈ హెచ్చింపు నేటి నుండి అమలులోకి వస్తుంది.

నేటివరకు వడ్డీ రేటు ఐదు శాతంఉన్నది. దేశంలో ద్రవ్య పరిస్థితిని, ధరల పరిస్థితిని సమీక్షించిన అనంతరం వడ్డీ రేటును హెచ్చించాలని నిర్ణయించినట్లు శ్రీ జగన్నాథన్ చెప్పారు.

ఫ్రాన్స్‌లో వడ్డీరేటుతగ్గింపు

పారిస్, జనవరి 8: ఫ్రాన్స్‌లో బ్యాంక్ వడ్డీ రేటును ఏడు నుండి 6.5 శాతానికి తగ్గించినట్లు ఫ్రెంచి ప్రభుత్వం నేడు ప్రకటించింది.

పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ నరసారెడ్డి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 8 : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (కొత్త) అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి లోక్‌సభ మధ్యంతర ఎన్నికలను గురించి నేడు ఒక విజ్ఞప్తి చేశారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రజలు విచ్ఛిన్నకర ధోరణులను, ప్రాంతీయతత్వాలను విస్మరించి జాతీయ సమైక్యతా లక్ష్యంతో అందరూ కలిసి కట్టుగా పని చేయవలసినదని ప్రధానమంత్రి సూచించారు. భావోద్రేకాలకు లోనైన ప్రస్తుత సమస్యలకు రాష్ట్ర విభజనే పరిష్కారమార్గమన్న ధోరణిని విడనాడి, అష్టసూత్ర కార్యక్రమం అమలుకు చిత్తశుద్ధితో తోడ్పడవలసినదని విజ్ఞప్తి చేశారు. తగినన్ని అభివృద్ధి కార్యక్రమాలను అవసరమగు ఇతర చర్యలను చేపట్టడం ద్వారా అన్ని రకాల కష్టనిష్ఠూరాలను అపోహలను తొలగించడానికి ప్రధానమంత్రి ఎల్లప్పుడూ కృషిచేస్తున్నారు. అందువల్ల రాష్ట్ర అనైక్యతకై ఎప్పుడూ ప్రతిపాదన చేయడం జరుగలేదు. రాష్ట్ర అనైక్యతకు ఎవరూ అంగీకరించలేదు కూడా. కొత్త కాంగ్రెస్ ఈ సమస్యపై ఎట్టి రాజీకి అంగీకరించడం జరుగలేదు కూడా" అని శ్రీ నరసారెడ్డి తమ విజ్ఞప్తిలో వివరించారు.

జనవరి 20 న తెలంగాణా ఎన్.జి.ఓ.ల నిరాహారదీక్ష

హైదరాబాద్, జనవరి 8: సెక్రటేరియట్ ముందు జనవరి 20న ఒకరోజులాంఛన ప్రాయంగా నిరశన దీక్ష జరపాలని తెలంగాణా ఎన్. జి. ఓ.ల సంఘం నిర్ణయించింది.

సంవత్సరం మొదలు పది సంవత్సరాలవరకూ సర్వీసులో ఉన్న తాత్కాలిక ఉద్యోగులనుమారు 6 వేల మందిని సర్వీసులకు ఖాయ పరచవలసినదిగా ఎన్. జి. ఓ.ల సంఘం కోరింది.

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌లో నేటినుంచి పూర్తిగా లాకౌట్ తొలగింపు

హైదరాబాద్, జనవరి 8: రామచంద్రపురంలోని భారత్‌హెవీఎలక్ట్రికల్స్ ఫ్యాక్టరీలో 'లాకౌట్'ను రేపటినుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజిమెంటు నేడు ఇక్కడ ప్రకటించింది.

బ్రిటిష్ రాయబారి అపహరణ

మాంటెవీడియో, జనవరి 8: మాంటెవీడియోలోని బ్రిటిష్ రాయబారి శ్రీ జాఫ్రీ జాక్సన్‌ను నేటి ఉదయం అపహరించుకుపోయారు, ప్రస్తుతం ఆయన టుపమారోస్ గెరిల్లాల నిర్బంధంలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

అహమదాబాద్‌నుండి శ్రీ యాజ్ఞిక్ పోటీ

కొత్తకాంగ్రెస్ మద్దతు

అహమదాబాద్, జనవరి 8: అహమదాబాద్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయటానికి తాను నిశ్చయించినట్లు మహాగుజరాత్ జనతాపరిషత్ నాయకుడైన శ్రీ ఇందులాల్ యాజ్ఞిక్ నిన్న ప్రకటించారు. తనను కొత్త కాంగ్రెస్ సమర్థించగలదని ఆయన చెప్పారు.

శ్రీ యాజ్ఞిక్ 1957 నుండి లోక్‌సభలో సభ్యునిగా ఉన్నారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొత్తకాంగ్రెస్ నాయకులతో కూడి అహమదాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

పాటిల్‌తో పోటీ తప్పదు

ఫెర్నాండెస్ వివరణ

కలకత్తా, జనవరి 7: రానున్న మధ్యంతర ఎన్నికలలో తాను దక్షిణ బొంబాయి నియోజక వర్గంనుండి పోటీని ఉపసంహరించుకోవడంలేదని, ఎస్. కె. పాటిల్‌తో పోటీ తప్పదని సంయుక్త సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ జార్జి ఫెర్నాండెస్ అన్నారు.

ఎస్. ఎస్. పి., పాతకాంగ్రెస్, జనసంఘం మధ్య ఒప్పందం సంగతి ఏమైనప్పటికీ ఈ పోటీ తప్పనిసరి—అని ఆయన అన్నారు.

సేన్‌వర్మ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

రాష్ట్రాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని రప్పించుకొనడానికి వీలుగా, బెంగాల్‌లోఎన్నికలు మార్చి 7 తర్వాతనే జరుపవలసి రావచ్చునని శ్రీ సేన్‌వర్మ ఈ సందర్భంలో వివరించారు. అవసరమైతే మార్చి 7నే ఎన్నికలు జరిపి, ఓట్ల లెక్కింపును మాత్రం వాయిదా వేయవలసి రావచ్చునని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రచారానికి 22 రోజుల గడువు

ఎన్నికల ప్రచారానికి మరీ అంత దీర్ఘ కాలం వ్యవధి ఇవ్వడానికి తాను వ్యతిరేకినని శ్రీ సేన్‌వర్మ చెప్పారు. ఎన్నికల చట్టం ప్రకారం దీనికి కేటాయించవలసిన కనీస గడువు 25రోజులు మాత్రమే.

ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేయ వలసినదిగా జనవరి 17వ గాని, 18వ గాని రాష్ట్రపతికి తాను సిఫార్సుచేయగలనని శ్రీ సేన్‌వర్మ అన్నారు. మార్చి 1వ తేదీన పోలింగ్ ప్రారంభమయ్యేరాష్ట్రాలకు జనవరి 27వ తేదీన ఒక నోటిఫికేషన్, మార్చి 7వ పోలింగ్ జరిగే రాష్ట్రాలకు ఫిబ్రవరి 3వ తేదీన ఒక నోటిఫికేషన్ జారీ చేయవలసిందిగా రాష్ట్రపతిని తాను కోరగలనని ఆయన అన్నారు. మొత్తం మీద ఈ రెండింటికీ మధ్య ఎన్నికల ప్రచారానికి 22రోజులుగడువు ఉంటుందని శ్రీ సేన్‌వర్మ అన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం వివాదంపై తీర్పు

కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం వివాదంపై తీర్పు, నామినేషన్ల ఉపసంహరణకు నిర్ణయించిన చివరి తేదీకు ముందుప్రకటించబడగలదని శ్రీ సేన్‌వర్మ పత్రికా విలేఖరులకు చెప్పారు. ఉభయ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు విడివిడిగా స్వంత చిహ్నాలు ఉపయోగించుకునే అవకాశాన్ని గురించి ప్రశ్నించగా "వారు కోరినట్లయితే ఆ విధంగా చేసుకోవచ్చు. నేను అభ్యంతర పెట్టలేను" అని అన్నారు ఆయన.

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగం

ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వయంత్రాంగం దుర్వినియోగం కాకుండా చూడవలసిందిగా ప్రభుత్వానికి తాను లేఖ వ్రాశానని, ఈ విషయంలో ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేయగలవాడినేతప్ప, శాసించగలవాడిని కాదని శ్రీ సేన్‌వర్మ చెప్పారు.

షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వోటర్లపై ఒత్తిడి జరగకుండా ఎన్నికల కమిషన్ అన్ని విధాలైన చర్యలు గైకొనగలదని రిపబ్లికన్‌పార్టీ ప్రెసిడెంట్ శ్రీ బి. డి. ఖోబర్‌గాడేకు ఎన్నికల కమిషనర్ నేడు హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

శ్రీ ఖోబర్‌గాడే నేడు శ్రీ సేన్ వర్మనుకలుసుకొని ఈ విషయంపై చర్చలు జరిపారు.

మధ్య ప్రదేశ్‌లో వోటర్ల జాబితాలు అందుబాటులో లేనట్లు కొన్ని రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులను గురించి ప్రశ్నించగా అటువంటి ఫిర్యాదులేవీ తనకు అందలేదని శ్రీ సేన్‌వర్మ అన్నారు.

హిమాచలప్రదేశ్‌లో నియోజకవర్గాలపునర్విభజన

జనవరి 25వ తేదీన హిమాచల్ ప్రదేశ్ పూర్తి రాష్ట్ర ప్రతిపత్తిని సంతరించుకుంటున్న దృష్ట్యా రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎన్నికల కమిషన్ నేడు తాత్కాలిక ప్రతిపాదనలు ప్రకటించినది.

హిమాచల్‌ప్రదేశ్‌కు లోక్‌సభలో ప్రస్తుతం 6 స్థానాలు ఉన్నవి. అయితే, రాష్ట్ర ప్రతిపత్తి చట్టం క్రింద, జనాభాప్రాతిపదికపై హిమాచల్ ప్రదేశ్‌కు ఇకమీదట నాలుగు స్థానాలు మాత్రమే ఉంటాయి.

ఈ నియోజకవర్గాల పేర్లు ఇవి: మహాసూ (షెడ్యూల్డ్ తరగతులు), మండి, కాంగ్రా, హమీర్ పూర్.

న్యూఢిల్లీ, జనవరి 8: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో బొంబాయినుండి మితవాద కమ్యూనిస్టుపార్టీ చైర్మన్ శ్రీ ఎస్. ఎ. డాంగే పోటీ చేయడంలేదని పార్టీ నిన్న తెలియ చేసింది. శ్రీ డాంగే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను పోటీకి నిలబెట్టడం లేదని ఆపార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపింది.

నేపాల్ - భారత దేశాల వాణిజ్యంలో పర్మిట్ పద్ధతి

నేపాల్‌చే నూతనంగా అమలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఖాట్మండు, జనవరి 8: నేపాల్—భారత దేశాల వాణిజ్యంలో నేపాల్ ప్రభుత్వంకొత్తగా ప్రవేశపెట్టిన "పర్మిట్ విధానం" అమలు జరగటం ప్రారంభం అయింది.

ఈ నూతన విధానం ప్రకారంనేపాల్‌నుండి భారతదేశానికి వచ్చేవారు, 5వేల రూపాయలకు మించని విలువ గల సరుకులను మాత్రమే తమ స్వంత ఉపయోగంకొరకు పర్మిట్‌లేకుండా తెచ్చుకోవచ్చు. అంతకుమించిన విలువగల సరుకులను భారతదేశానికి తేవాలంటేనేపాల్ ప్రభుత్వంనుండి పర్మిట్ పొందటం అవసరం.

సరిహద్దు ప్రాంతాలలో వ్యాపారంకొరకు తెచ్చే సరుకులకు కూడా పర్మిట్‌లు అవసరం లేదు. అయితే, మనుష్యులు స్వయంగా మోసుకు రావటంగాని, గుర్రాలు, కంచరగాడిదలు, సైకిళ్లు, రిక్షాలు — మొదలైనవాటిపై రవాణా చేసే సరుకులకు మాత్రమే పర్మిట్ లేకుండా మినహాయింపు లభిస్తుంది.

రు 200 కు మించని విలువగల సరుకుల ఎగుమతికి, రు. 800కు మించని విలువ గల పార్శిల్‌లు పంపటానికి లైసెన్సులు అవసరం లేదు.

డి. వి. సుబ్బారావు

(2వ పేజీ తరువాయి)

"ఏమిసాయ్ శిరోమణీ! నీవాడు ముందు ముందు ఎంతటికీకూడా మించిపోయే లక్షణాలు ఆవాచికంలో, పద్యం విరుపులో, నాదధోరణిలో కనబడుతున్నాయ్" అని అన్నారుట.

పెద్దల దీవనలు, వాక్కులు వృథా పోవు అన్నట్లుగానే చివరకు ఫలితాల ప్రకటనలో ఉత్తమ హరిశ్చంద్రపాత్రధారి శ్రీ డి. వి. సుబ్బారావుగారే ప్రథమ బహుమతి గ్రహీతగా ఎన్నికయి 'నటపితామహ' హరిప్రసాదరావుగారి చేతుల మీదుగా యోగ్యతా పత్రములు, బహుమతిని అందుకున్నారు.

ఇంతటి ఘనవిజయం, ప్రజామోదం పొందటానికి హరిశ్చంద్ర భూమికా నిర్వహణలో ఆయన చేసిన నిర్విరామకృషి, పరిశోధన, శ్రద్ధా భక్తులతోకూడిన సాధన, కళా తపస్సే కారణం.

అందువల్లనే 'హరిశ్చంద్రుడు' అనగానే శ్రీ సుబ్బారావుగారిపేరును యెత్తగానే హరిశ్చంద్ర భూమికయును ప్రేక్షక హృదయాలలో తళుక్కున మెరుస్తవి.

ఒక పర్యాయం మద్రాసులో నాటక కళా పరిషత్తు ఉత్సవాలలో 'పాండవవిజయం' నాటకం ప్రదర్శించినప్పుడు నాటకం ముగిసిన తర్వాత తరంగాలవలె పెల్లుబుకుతూ పొర్లుతూవచ్చిన ఆనందాన్ని పట్టలేక చెట్టి యారాలోకరు వేదిక నెక్కి సుబ్బారావుగారి మీద పడి "కురుక్షేత్ర సంగ్రామం నడిపిన కృష్ణుణ్ణి ఎలావుంటాడో యివాళే ప్రత్యక్షంగా చూడ గలిగాను" అంటూ కపట పూజ చేశాడుట.

చిత్ర నళీయం నాటకంలో సర్వదమన్ని బాహుకుడుగా ప్రవేశిస్తూ, "దండపాతాళకేలకు నిటియానందసుజ్ఞేయ పద్మా" అనే పద్యాన్ని ముఖారిలో పైస్థాయిలో ఎత్తుకొని పాడుతూ, ఆ బాధను వ్యక్తం చేస్తూ, రూపు రేఖలు, ఆకృతి మారిపోయిన ఆవేశ్యంలోచూపించి ఆనటనావైఖరి, ఆ రాగపూరిత పద్య పఠనము, ఆ భావ ప్రకటన, ఆ నక్షత్రమాల పద్యములభరితమైన ప్రేక్షక హృదయాలను కదిల్చివవనుటలో ఆవంతయూ సందేహము లేదు.

ఈ నాటకములు తిలకించి పారవశ్యము చెంది 'నట పితామహ' హరిప్రసాదరావు, నాటకకర్త నాటక పితామహుడైన శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారలుసుబ్బారావుగారి నటనాశక్తిని గొనియాడుతూ ఆశీర్వదించిరి.

'విజయనగర సామ్రాజ్య పతనం' నాటకంలో పఠాను పాత్ర ధరించి 'ప నుకు భావ సంక్షోభము కలిగినపుడు, ఆషాఢీ మాన భంగ సమయమందు, నాటకాంతపు టున్మాదమునను ఏరు శ్రీకోలాచలం శ్రీనివాస రావుగారి నాటకమునకు యెంతో ప్రశంసించి నారాయణరావుతో, రసజ్ఞతతో విశేషవ్యాపముతో చేసిన రూపవ్యాఖ్యానము జగన్మోహనమైన దనుటలో అసత్యము లేదు.

హరిశ్చంద్ర నాటకంలో రాజ్యదాన ఘట్టములో "దేవ బ్రాహ్మణ మాన్యములు" అనే పద్యం రాగభావ పూరితంగా అంటూ అభినయించుద్వారా నిర్భరంగా, నిజంగా భావించుట్టి సంకోచము లేనట్లుగా ప్రకటిస్తూ సంతోషంగా దానం చేయడం ఆయన యొక్క సమయస్ఫూర్తి, పంతమైన నటనా శక్తికి నిదర్శనం.

హరిశ్చంద్ర నాటకంలోని శ్మశాన వాటిక దృశ్యం ఆయనకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన దనుటలో అతిశయోక్తి లేదు. ఆ దృశ్యంలో 'మాయామేయ జగంబె' దెట్టిదో పద్యములో నడంగియుండు" అనే పద్యాలలోని కరుణరస పూరితమైన భావప్రకటనకు, పద్యగమనపు పూపులకు, ప్రేక్షకులు, రాతిగుండెలు సైతము కదిలిపోయి కన్నీరు కార్చేవి.

శ్రీ సుబ్బారావుగారు బహుపాత్ర ధారణ ప్రావీణ్య నటనా పటిమను. చిత్ర మేమి యంటే హరిశ్చంద్ర, బాహుకాదుల వంటి కరుణ రసాత్మకమైన భూమికల నిర్వహణలో ఎంత సమర్థత కనపరచినాడో, పఠాను, చాణక్య, గోవిందసింగ్ మనుసురోద్ద వేషాలు, దుష్యంతుడు, విశ్వామిత్ర, కృష్ణుడు మున్నగు మేధా సంపన్నమైన వేషాలు కూడా అంత సమర్థతతో నిపుణతతో నిర్వహించేవాడు.

ఒక్క హరిశ్చంద్ర నాటకంలోనే ఆయన చంద్రమతిగాను, హరిశ్చంద్రుడుగాను నటించేవాడు. శ్రీకృష్ణ వేషాన్ని సాత్రాజితీయం ప్రసన్న యాదవం, పాండవోద్యోగం, పాండవ విజయములలో ఎక్కడికక్కడికి, ఎప్పటికప్పటికి క్రొత్తగా నటించి, భాసించి తననటనా నైపుణితో ఆంధ్ర ప్రేక్షక హృదయాలపై చెరగని ముద్ర వేశాడు. 'నారాజ' నాటకంలో విశ్వామిత్ర, తిమ్మరుసుగా, 'కృష్ణలీల' నాటకంలో ఒకసారి కంసుడు మరొకసారి వసుదేవుడుగా— 'బిరుదు—నారముడు, లక్ష్మణుడుగా— 'సారంగధర'లో సారంగధరుడు, రాజరాజనరేంద్రుడుగా ఇంకా యెన్నో నాటకములలో యిలా ద్విపాత్రాభినయము చేసి నాటక కళా సవ్యసాచి యనిపించు కున్నాడు. ఏపాత్ర ధరించినా, తాను మరుగుపడి తాను ధరించిన పాత్రనే ప్రేక్షకుల దృష్టికి గురుచు చేసేవాడు.

1943 మే 2వ తేదీన బందరు పట్టణము పురప్రముఖులు శ్రీ సుబ్బారావుగారిని సింగ అంబారీమీద పుర వీధులలో వూరేగించి ఘనంగాసన్మానించి 'నటశేఖర' బిరుదము ఒసంగి సత్కరించిరి. ఆ సన్మాన మహాసభకు అధ్యక్షత వహించిన 'నాటకకళా ప్రపూర్ణ' శ్రీ బళ్ళారి టి. రాఘవ శ్రీ సుబ్బారావుగారిని గురించి ఎన్నికైన మాటలన్నారు.

"నటకులంటోగౌరవాదరణలు మృగ్యంగావున్న యీరోజుల్లో సుబ్బారావుగారికి ఈ గౌరవం ఏర్పాటు చేయబడిందంటే నా ఆనందంచెప్ప నలవికావటంలేదు. ముఖప్రీతి మాటలనీమా ట్లాడటం నాచేతకాదు. ఆంధ్ర దేశంలో అనేక నాటక సమాజాలు చూచాను. సుబ్బారావుగారి నాటక సమాజంలాంటి కట్టుబాటు గల సమాజాన్ని మరెక్కడా చూడలేదు. ఇందుకు వారిని యెంతైనా మెచ్చు కోవలసివుంది. అదిగాక నాటకంలో తోడినటుల అభినయాన్ని తాను మింగి తన దర్పాయ వెలిగించుకోకుండా అందరికి కూడా కావలసినంత అభినయావకాశం కల్పిస్తూ వుండటం సుబ్బారావుగారిలోని విశిష్ట లక్షణంగా నాకు గోచరించింది. చాలామంది పెద్దపెద్ద నటుల్లోనే యిది కేవలం మృగ్యంగా వుంటూవున్నది"

శ్రీ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దరు జమీందారుగారి సౌజన్యంతో జరుపబడ్డ ఈసన్మాన సందర్భంలో శ్రీయుతులు తాతా సుబ్బరాయశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, నెల్లూరు నాగరాజారావు, చిత్తూరు వి. నాగయ్య, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మొదలైనవారు తమ శుభ సందేశాల నంపించేశారు.

తరువాత శ్రీ సుబ్బారావుగారు ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా ఎన్నికై యున్నారు. కొన్నాళ్లు ఆంధ్ర నాటకకళా పరిషత్తుకు అధ్యక్షులుగా వ్యవహరించారు.

అనంతరం గుండె నొప్పిలో 7—1—60 తేదీ గురువారంనాడు స్వగృహమునవనే పాటూ ట్లాగా కన్ను మూసి అనంత కోటిస్మృతిలో ఐక్యమైనారు.

కాశ్మీర్ నుంచి ప్రధాని లోక్‌సభకు పోటీ చేసే అవకాశం

శ్రీ జి. యం. సాదిక్ ఆశాభావం

బొంబాయి, జనవరి 8: జమ్ము, కాశ్మీర్ రాష్ట్రంలోని మొత్తం ఆరు పార్లమెంటరీ నియోజక వర్గాలలోనూ, ఏ నియోజకవర్గం నుంచి అయినా లోక్‌సభకు పోటీ చేయు వలసిందిగా రాష్ట్ర పి.సి.సి. ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అంగీకరించ గలరన్న ఆశాభావాన్ని కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ జి ఎం సాదిక్ నేడు వ్యక్తపరిచారు.

ప్రధాని ఈ ఆహ్వానాన్ని అంగీకరించని పక్షంలో, గత సాధారణ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులే తిరిగి ఈ ఎన్నికలలోనూ పోటీ చేయగలరని ఆయన చెప్పారు. ఈ ఆరుగురు అభ్యర్థులపేర్లు ఇవి: డాక్టర్ కరణ్ సింగ్, శ్రీఇంద్రజిత్ మల్హోత్రా, శ్రీ ఆగా సయ్యద్‌అహమ్మద్, శ్రీమొహమ్మద్ షఫీ, ఖ్వేర్షి, శ్రీ బక్షిగులాం మొహమ్మద్, శ్రీకుష్ బకూలా.

శ్రీమతి ఇందిర తమకు కాశ్మీర్ నుంచిపోటీ చేసే పక్షంలో, పై ఆరుగురిలో 'ఒకరిని' ఎన్నికలనుంచి ఉపసంహరించుకోవలసిందిగా కోరడం జరుగు తుంది.

కాశ్మీర్‌నుంచి లోక్‌సభకు జరిగే ఎన్నికలలో తమపార్టీకి ఏనాటికి మారు స్థానాలలోనూ విజయం లభించగలదన్న ఆశాభావాన్ని శ్రీ సాదిక్ వ్యక్త పరిచారు.

1967లోనేషనల్‌కాన్ఫరెన్స్ టిక్కెట్టుపై పోటీ చేసిన శ్రీ బక్షిగులాం మొహమ్మద్ కొత్త కాంగ్రెస్‌లో చేరారు.

ఎన్నికలలో ప్లెబిసైట్ ఫ్రంటుపోటీ చేయ నున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించి, ఎన్నికల రంగంలో ప్రవేశించే పార్టీలు, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే ప్రధాన విషయాన్ని అంగీకరించినవే అయి వుండాలని అన్నారు

మలేసియా వరదలలో మృతుల సంఖ్య పెరుగుదల

కౌలాలంపూర్, జనవరి 8: మలేసియాలో సంభవించిన వరదలలో మృతుల సంఖ్య 55కు పెరిగింది. ఈ వరదలవల్ల దాదాపు 1,30,000 మంది నిర్వాసితులైనారు.

వరదలు సంభవించిన ప్రాంతంలోని ప్రజలు వరదలు సంభవించకముందు తమ వద్దవున్న నావలను అమ్మివేసి, మోటారు సైకిళ్లను, టెలివిజన్ సెట్లను కొన్నారు. వారివద్ద నావలు వున్నట్లయితే, మృతుల సంఖ్య ఇంత ఎక్కువగా వుండేది కాదని ప్రధాని తుంకు అబ్దుల్ రజాక్ అన్నారు.

న్యూఢిల్లీ, జనవరి 8: నిన్న రాష్ట్రపతి భవన్‌లో స్వీడన్ కొత్త రాయబారి శ్రీ కెంట్ ఫిస్ట్రల్ కిడ్‌హాట్ తమ అధికార నియామక పత్రాలను రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరికి సమర్పించారు.

ఎన్నికలలో పోటీకై రాజ్యసభ సభ్యులను కదిలించడానికి పార్టీల విముఖత

న్యూఢిల్లీ, జనవరి 7: మొదట్లో అనుకున్న అంచనాలు ఏవిధంగా ఉన్నా, ప్రస్తుత సూచనలను బట్టి రాజ్యసభలో సభ్యులుగా ఉన్న వారెవర్నీ (బహుశా ఏ కొద్దిమందినో తప్ప) ఆయా పార్టీలు లోక్‌సభకు అభ్యర్థులుగా నిలబెట్టకపోవచ్చు.

అభ్యర్థుల జాబితాలు, వాటిని ఖరారుచేసే ధోరణిని చూస్తుంటే, రాజ్యసభ సభ్యులను పోటీకి నిలబెట్టి చేజేతులా నష్టాన్ని కొనితెచ్చుకొనే ఉద్దేశంలో ఏపార్టీ లేనట్లు మరింత స్పష్టమవుతున్నది.

రాజభరణాల రద్దు బిల్లుపై రాజ్యసభ తీర్పు అనంతరం, ఎగువసభలోతమ బలాన్ని ఏంతమాత్రం చెక్కుచెదరనివ్వరాదని ఆయా పార్టీలు దృఢనిశ్చయం చేసుకోవడం కూడా దీనికి ఒక కారణంగా పేర్కొనవచ్చు.

రాజ్యసభ సభ్యులను కదిలించరాదని భావించడానికి మరొక కారణం ఏమిటంటే — లోక్‌సభలో ఉండదగిన సభ్యులను పోటీకి నిలబెట్టడం ద్వారా, లేనిపోని ఇరకాటంలో వారిని ఇరికించడంకంటె, పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించడం మరింత ప్రయోజనకారి కాగలదని ఆయా పార్టీలు విశ్వసించడమే.

ఏది, ఏమైనా రాజ్యసభనుంచి కొద్దిమంది సభ్యులను మాత్రం లోక్‌సభకు పోటీచేయించడం ఖాయం. అయితే రాజ్యసభలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయగల రాష్ట్రాలను మాత్రమే ఎన్నుకొని, అభ్యర్థుల నిర్ణయం అతి జాగ్రత్తగా జరుగవచ్చు.

ఆంధ్రప్రదేశ్ నుంచి

ఉదాహరణకు కొత్త కాంగ్రెస్ తరపున యంగ్‌టర్క్స్ నాయకుడైన శ్రీ మోహన్ ధారియాను పూనానుంచి లోక్‌సభకు పోటీ చేయించ వచ్చునని అనుకుంటున్నారు.

అదేవిధంగా కొత్త కాంగ్రెసుకు శాసనసభలలో గట్టి మెజారిటీగల ఆంధ్రప్రదేశ్, హర్యానా, అస్సాం రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యులలో కూడా కొందరిని పోటీకి నిలబెట్టవచ్చు. అయితే ఈవిషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం జరుగలేదు.

మరొక యంగ్‌టర్క్స్ నాయకుడైన శ్రీ చంద్రశేఖర్ కూడా లోక్‌సభకు పోటీచేయాలని పట్టు బడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిక అయినందువల్ల ఆయనస్థానే ఏర్పడగల ఖాళీని భర్తీ చేయడం కొత్తకాంగ్రెస్‌కు దుస్తరంకావచ్చు. ఈ కారణంగా ఆయనకు పార్టీ టిక్కెట్టు లభించే అవకాశాలు తక్కువవనే చెప్పాలి. పైగా, పార్టీ ఆయనను జాతీయ స్థాయిలో ఎన్నికలప్రచారానికివినియోగించాలనిభావిస్తున్నది.

పాత కాంగ్రెస్ సభ్యులలో శ్రీ ఎస్. ఎన్. మిశ్రా, డాక్టర్ ఎస్. డి. మిశ్రా ఉభయులూ కూడా లోక్‌సభకు పోటీచేయాలని పట్టు పడుతున్నట్లు తెలుస్తున్నది. వీరుభయులు రాజ్యసభ సభ్యులే. అయితే పార్టీ నాయకులు వీరిని పట్టుపట్టవద్దని కోరుతున్నారు.

ఇదే కారణాలపై, ఎస్. ఎస్. పి. నాయకులు కూడా శ్రీ రాజనారాయణను లోక్‌సభకు పోటీ చేయించరాదని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

సంగ్రహ ప్రకటనలు

నోటిఫికేషన్

తాడిపత్రి మునిసిపాలిటి

1971—'72 సం. గాను స్టేషనరీ సామానులు సప్లై చేయుటకుగాను మరియు, ప్రింటింగు, బైండింగు పనులకుగాను సీలు వేసిన టెండర్లు రూ. 50— ల డిపాజిట్టుతో 30—1—'71 తేదిసాయంకాలము 4 గంటలవరకు తాడిపత్రి మునిసిపల్ సెక్రటరీవారిచేగాని, వారిచే అధికారము పొందిన వారిచేగాని తీసుకొనబడును. ఇందుకు వివరములు, టెండరు ఫారములు రూ1—00 కట్టి పొందవచ్చును.

తేది 5—1—'71, (సం) ఎస్. ఓబయ్య,
తాడిపత్రి. సెక్రటరి.

టెండరు నోటీసు

వెలది గ్రామ పంచాయతీ

నెల్లూరు తాలూకా వెలది గ్రామపంచాయతీ ఏరియాలో యీ దిగువతెలుపబడిన పనులకు కంట్రాక్టర్లవద్దనుండి సీలువేసిన టెండర్లు వెలది గ్రామపంచాయితీ ఆఫీసు నందు 15—1—71 తేదిసాయంత్రము 4 గం. లకు తీసికొనబడును. మరియు అదేరోజు సాయంత్రము 4 గం. 15 ని. లకు టెండర్లు, వెలది గ్రామపంచాయితీ సర్పంచ్ గారి సమక్షమున తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనివేళలందు తెలిసికొన వచ్చును.

క్ర. సం. పనిపేరు.
1. యాదిరెడ్డి ఇంటివద్దనుండి బి. అప్పయ్య ఇంటి వరకు రోడ్డు వేయుట.
   ఎస్టిమేటు మొత్తము 900—00
   ధరావతుసొమ్ము 45—00
2. కుంచపు నారాయణ ఇంటినుండి ఉడతా సత్యనారాయణ ఇంటివరకు రోడ్డు వేయుట.
   ఎస్టిమేటు మొత్తము 700—00
   ధరావతుసొమ్ము 35—00
3. మండవపు రామనాథం ఇంటినుండి ఈశ్వరనాగయ్య ఇంటివరకు రోడ్డు వేయుట.
   ఎస్టిమేటు మొత్తము 3,400—00
   ధరావతుసొమ్ము 170—00

వెలది, కొత్త వెంకటరంగయ్య,
8—1—71 సర్పంచ్,
వెలది గ్రామపంచాయితీ.

బాపట్ల పంచాయితీ సమితి

బాపట్ల పంచాయితీసమితి ఫిషరీస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ యూనిట్‌కు కావలసిన పత్రికలు 1970—71 కు సప్లయి చేయుటకు సీలు వేసిన టెండర్లు పంచాయితీ సమితి ఆఫీసుకు 12—1—71 వ 4 గంటల వరకు తీసుకొనబడును. టెండరు డిపాజిట్ రూ. 60 ... 20 నెంబరు మాలుకు రూ. ... పంచాయితీసమితి జనరల్ ఫండ్సుకు జమ కట్టవలయును. రూ. 2 మని ఆర్డరు ద్వారాగాని, లేక సమితి ఆఫీసులోగాని జమకట్టి టెండరు షెడ్యూలు పొందవచ్చును. ఇతర వివరములు ఆఫీసులో కనుగొనవచ్చును.

యం. బ్రహ్మానందం.,
బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు బాపట్ల.

శ్రీకాకుళం మునిసిపాలిటి

మున్సిపలు కార్యదర్శిగారి బిల్డింగు కట్టుటకు కొరవడలావుండిపోయిన పనిని చేయుటకుగాను సీలువేసిన టెండర్లు యీ దిగువ వంతుకు దారుకే 23—1—1971 సాయంత్రం 4 గం: వరకు తీసుకొనబడి అదేరోజు సాయంత్రం 4—30గం:కు తెరువబడును.

టెండరు పెట్టదలచుకొన్నవారు ముస్సిపలు ఆఫీసులో రు.812—లు డిపాజిట్టు చలానాద్వారా చెల్లించవలెను.

టెండరు షెడ్యూలు, మిగతా వివరములు రూ—05 రూ:లు చలానాద్వారా మున్సిపల్ ఆఫీసులో చెల్లించి (తిరిగి వాపసుఇవ్వబడదు) మునిసిపల్ ఇంజనీరుగారి ఆఫీసునుండి పొందవచ్చును.

(సం) జి. సాంబశివరావు,
మ్యునిసిపల్ ఇంజనీరు మరియు
కార్యదర్శి ఇన్—ఛార్జి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ప్రజాపనులశాఖ మురుగునీటి పథకము విభాగము సూపరింటెండింగు ఇంజనీరువారి కార్యాలయము, స్పెషల్ డ్రైనేజి సర్కిల్, చీరాల, ఒంగోలు జిల్లా.

టెండరు నోటీసు

నెం. 14/70-71కు సవరణ

ఈపూరుపాలెం (స్ట్రెయిట్‌కట్ మీద (మైలు 2/1+036) 3. 41 కి.మీ. వద్ద (గుంటూరు, బాపట్ల, చిన్నగంజాము రోడ్డు మైలు:38/4—5)వద్ద 'ఏ' క్లాసు రోడ్డు వంతెన కట్టుటవనికి టెండర్లు అందుకొను ఆఖరు తేది: 6—1—71 నుండి17. 2. 71 వరకు పొడిగించబడ్డెనది.

టెండర్లకొరకు దరఖాస్తులు6—2—71 వరకు చేరవచ్చును. 12—2—71 తరువాత టెండరు షెడ్యూల్సు పొందవచ్చును.

ఇతర షరతులు యథా ప్రకారము.

(సం) పి.వి యస్. ప్రసాదరావు.
సూపరింటెండింగ్ ఇంజనీరు,
స్పెషల్ డ్రైనేజ్ సర్కిల్, చీరాల.

ప్రకటనలు

సొంతకానికి గొప్ప ఆఫర్

హెర్కాను జేబురుమాలు సెంట్సు. జాస్మిన్,జూహి,కేతకి,గంధం ఈ ఆకర్షణీయమైన క్రిస్టల్‌బాటిల్సులో.లాటు రు 20 లేక రెండు 10/- పోస్టేజిఉచితం. పూర్తి చిరునామాతో మనీఆర్డరు పంపండి. వెంకటేష్ పెర్ఫ్యూమ్ ప్రాడక్ట్స్ శ్రీకృష్ణనగర్, విశాఖపట్నం—2

ది చిత్తూరు కో-ఆపరేటివ్ సుగర్స్ లిమిటెడ్, చిత్తూరు
పోస్టు బాక్సు నెం. 42, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్

సొసైటీకి చెందిన ఈ క్రింది వెహికిల్స్ అమ్మకానికి సీలువేయబడిన కొటేషన్లు ఆహ్వానింప బడుతున్నవి. వెహికిల్సును ఫ్యాక్టరీ వద్ద ఆఫీసు పనిచేసే గంటలలో తనిఖీచెయ్య వచ్చును. సీలువేయబడిన కొటేషన్లను దిగువ సంతకంచేసిన వారు 25—1—1971 తేది మధ్యాహ్నం 3 గంటలవరకు స్వీకరించి అదేరోజున హాజరైన టెండరుదారుల లేదా వారి ఏజంట్ల సమక్షంలో తెరిచెదరు. టెండరుదారులు వెహికిల్‌కు రు 200 — వంతున మోటారుసైకిలుకు, రు 100 — వంతున ఎర్నెస్టుమనీగా రొఖ్ఖంగాని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, చిత్తూరుపైన "ది చిత్తూరు కో—ఆపరేటివ్ సుగర్స్ లిమిటెడ్, చిత్తూరు"పేర బ్యాంకుడ్రాఫ్టుగాని, ఆ మొత్తం చెల్లించి తీసుకొన్న రసీదును కొటేషన్లకు జతపరిచి పంపవలెను. రసీదుగాని, డ్రాఫ్టుగాని జతపరచబడని కొటేషన్లు తిరస్కరించబడును.

ఆఫర్ అంగీకరించబడిన టెండరర్లు, వెహికల్సును "ఉన్నపరిస్థితిలో" అంగీకారం తెలియ జేయబడిన 15 రోజులలోపుగా మొత్తం పూర్తిగా రొఖ్ఖపూర్వకంగా చెల్లించి, వెహికల్సును డెలివరీ తీసుకోవలెను. అలాచెయ్యని పక్షంలో ఎర్నెస్టుమనీ స్వాధీనంచేసుకోబడును. దిగువసంతకంచేసిన వారికి ఏ టెండరునైనా ఏ కారణమూ తెలుపకనే తిరస్కరించే అధికారంకలదు.

వెహికిల్సు వివరాలు:
1. ఏపిసి: 2749 (కారు) మేక్: హిందుస్తాన్ అంబాసడర్: బాడీస్టైలు: సెలూన్: హార్స్‌పవర్: 1489 సిసి, తయారైన సంవత్సరం: 1962, ఎక్సలెంట్ కండిషన్.
2. ఏపిసి: 2804 (జీప్) మేక్: విల్లీస్, బాడీస్టైలు: ఓపెన్: హార్స్‌పవర్: 2200, తయారైన సంవత్సరం: 1962, గుడ్‌కండిషన్.
3. ఏపిసి: 2676 (మోటారుసైకిల్) మేక్: రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్స్‌పవర్: 150 సిసి, తయారైన సంవత్సరం: 1962, మైనర్ మరామత్తులు జరుగుతున్నవి.

మేనేజింగ్ డైరెక్టరు.

వేలం ప్రకటన

ఇన్‌కంటాక్సు బకాయిలు వసూలుకు గాను పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం తాలూకా, శిరావపురం గ్రామ కాపురస్తులు శ్రీ టి. వి. వి. దీక్షితులు గార్కి చెందిన తాడేపల్లిగూడెం తాలూకా, రావిపాడు గ్రామములోనున్న ఈ క్రింది సుదహరించిన స్థిరాస్తులలో వీరికి చెందిన 1/ భాగము.

పట్టా నెంబరు : 250
సర్వే నెంబరు : 345—1
స్వభావము : జిరాయితీ పల్లం
విస్తీర్ణము యకరము : 1—06
పన్ను 11—34
సర్వే నెంబరు : 238—2
స్వభావము : జిరాయితీ పల్లం
విస్తీర్ణము యకరము : 0—84
పన్ను : 11—00
పట్టా నెంబరు : 636
సర్వే నెంబరు : 256—14
స్వభావము : జిరాయితీ మెరక
విస్తీర్ణము యకరము : 1—5
పన్ను : 5—44
పట్టా నెంబరు : 666
సర్వే నెంబరు : 304—1, 303—4
స్వభావము : జిరాయితీ పల్లం
విస్తీర్ణము యకరము : 1—25
పన్ను : 15—00
సర్వే నెంబరు : 34
స్వభావము : జిరాయితీ పల్లం
విస్తీర్ణము యకరము : 2—50
పన్ను : 28—00
పట్టా నెంబరు : 885/36
సర్వే నెంబరు : 296—4
స్వభావము : ఇనాం మెరక
విస్తీర్ణము యకరము : 0—56
పన్ను : 8—00
పట్టా నెంబరు : 250
సర్వే నెంబరు : 186
స్వభావము : జిరాయితీ మెరక
విస్తీర్ణము యకరము : 2—50
పన్ను : 28—35
మొత్తం విస్తీర్ణము యకరము : 10—20

ది. 25—1—1971 ఉ. 11—30 గంటలకు ఇన్స్పెక్టరు, టాక్సు రికవరీ స్క్వాడు, విజయవాడ వారిచే తణుకు ఇన్‌కంటాక్సు ఆఫీసువద్ద వేలం వేయబడును. పూర్తి వివరములు వేలం ఇస్తెయారులో చూడవచ్చును.లేదా టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ వారి నుండి పొందవచ్చును.

విజయవాడ, వి. శ్రీరామమూర్తి,
ది. 4—1—71 టాక్సు రికవరీ ఆఫీసరు

రాగభావ విలసితమైన మణికృష్ణస్వామి పాటకచేరి

కాకినాడ, జనవరి 8: కాకినాడ సంగీత విద్వత్‌సభ రజతోత్సవాల సందర్భంగా జనవరి 7వ తేదీ రాత్రి శ్రీమతి మణికృష్ణస్వామి (మద్రాసు) గాత్ర కచేరీ హృదయాహ్లాదంగా జరిగింది.

మధ్య గాలగమకంతో, స్పష్టమైన ఉచ్చారణతో, రాగ, భావాలను ఆమె తన మాధుర్య గాత్రంతో వ్యక్తంచేశారు.

అటతాళంలో వర్ణం సమర్థంగా పాడారు. సౌరాష్ట్రరాగంలో 'శ్రీ గణపతి' కీర్తనను శ్రీమతి మణికృష్ణస్వామి భావస్ఫోరకంతో గానం చేశారు.

'హరి కాంభోజి'రాగాలాపనను ఆమె సాంప్రదాయ పద్ధతిలో ఆలపించి, సంగీత ప్రియులకు మనోరంజకత్వం కలిగించారు. కమాస్, కాంభోజి రాగాలలో కీర్తనలు పాడిన పిమ్మట, 'నెరనమ్మి శాఖోత్సవమున' అనే దానిని 'నిర్వల్' చేసి, భావ విన్యాసాన్ని చక్కగా ప్రదర్శించారు. 'అల్లి బలుకుదు' అన్న అపురూప కృతిని శ్రీమతి మణికృష్ణస్వామి చాలా హాయిగా, వీనులవిందుగా గానం చేశారు. 'కామవర్ధని' రాగాలాపన అన్ని రాగాలాపనల లోనూ విస్తృతంగా చేసి, శ్రోతల హృదయాలను రంజింపచేశారు. మధ్యమకాలంలో ఆమె వేసిన సంగతులు, శుద్ధగమకాలలో సెహబాస నిపించుకున్నాయి. ఈ కృతిలో ఆమె చేసిన 'నిర్వల్' చాలా మధురంగా, మనోజ్ఞంగా ఉన్నాయి. 'కుంతలవరాళి' రాగంలో స్వాతి తిరునాళ్ కృతిని శ్రీమతి మణికృష్ణస్వామి అత్యద్భుతంగా పాడారు. 'జగదోద్ధారణ' 'నగుమోము', 'వెంకటాచలపతిం' అన్న కృతులను ఆమె మనోరంజకంగా, సాంప్రదాయ పద్ధతిలో గానంచేశారు.

'వెంకటేశ్వర స్తోత్రం' లోని 'అజ్ఞానితామయాదోషే' అన్న శ్లోకాన్ని ఆమె భక్తి భావావేశంతో, తన్మయతతో పాడారు. 'శ్రీరామ జయరామ' అన్న కృతిలోని కౌసల్య మాతృభావాన్ని, దశరథుని ప్రేమను ఆమె ప్రస్ఫుటీకరిస్తూ శ్రోతలకు ఆనందంకలుగచేశారు. శ్రీమతి మణికృష్ణస్వామి శుద్ధ కర్ణాటక శైలిలో, అపారమధురంగా, స్పష్టమైన ఉచ్చారణతో పాటకచేరిని జయప్రదంగా చేశారు. శ్రీ టి. సూర్యనారాయణ ఫిడేలు, శ్రీ జనార్దన శాస్త్రి మృదంగం వాయించారు. (మ. వి.)

కలకత్తా పోలీసులతో నక్సలైట్ల తీవ్ర సంఘర్షణ

నగర మధ్యప్రాంతంలో వస్త్ర వ్యాపారికి కత్తిపోట్లు

కలకత్తా, జనవరి 8:ఉత్తర కలకత్తాలోని ఒక ప్రాంతంలో నేటి ఉదయం బాంబులతో దాడి జరిగిన సందర్భంలో పోలీసులు 13 పరుసలు కాల్పులు జరిపారు. కాల్పులలో ఒకరికి గాయాలు తగిలాయి.

శ్యాంపూర్ ప్రాంతంలో నక్సలైట్లు సుమారు మూడు గంటలపాటు పోలీసులతో చిన్న యుద్ధమే చేసినట్లు తెలుస్తున్నది.

బాంబుల దాడిలో నలుగురు కానిస్టేబుల్సుకు గాయాలు తగిలాయి.

మధ్య కలకత్తాలో నేటి ఉదయం కొంత మంది నక్సలైట్లు ఒక వస్త్ర వ్యాపారిని కత్తులతో పొడిచారు.

నక్సలైట్లు ఒక పాఠశాల, ఒక ఆస్పత్రిపై దాడిచేసి, ఒక బస్సుకు నిప్పంటించారు. కూడా.

ఏడుగురు "ముఠా నాయకులతో" సహా, ఇంతవరకు 41 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయినట్లు పోలీసు డిప్యూటీ కమిషనర్ శ్రీ అరుణ ముఖర్జీ వెల్లడించారు.

కలకత్తా యూనివర్సిటీ ప్యూర్ ఫిజిక్స్ శాఖాధిపతి డాక్టర్ పి.సి. భట్టాచార్జిపై జరిగిన దాడిని నిర్వహించాడన్న ఆరోపణపై పోలీసులు నీల్ రతన్ సర్కార్ ఆస్పత్రిలోని ఒక హౌస్ సర్జన్‌ను అరెస్టు చేశారు.

స్కూళ్లపై నక్సలైట దాడి బస్సుకు నిప్పు

కలకత్తా, జనవరి 8: ఉత్తర కలకత్తాలో శ్యాంపూర్ ప్రాంతంలో రెండుచోట్ల నిన్న మధ్యాహ్నం దుండగులు బాంబులతో జరిపిన దాడులను ప్రతిఘటించే ఉద్దేశంతో పోలీసులు 9 సార్లు కాల్పులు, 2 సార్లు బాష్పవాయు షెల్లను ప్రయోగించారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు, 14 మంది అరెస్టు అయినారు.

నగరంలో నిన్న నక్సలైట్లు రెండు పాఠశాలలపైన దాడిచేసి, ఒక స్కూలు బస్సుకు నిప్పుపెట్టారు. నక్సలైట్లు బస్సును ఆపగానే పిల్లలు కేకలువేస్తూ సురక్షిత ప్రదేశాలకు పరుగులెత్తారు.

ఎండల్లి ప్రాంతంలో 5 మంది యువకులు మిషనరీస్కూలుపైన దాడిచేసి, ఫైళ్లకు పత్రాలకు నిప్పుపెట్టారు.

జోరాబాగాన్ ప్రాంతంలో ఒక యువకుణ్ని కత్తితో పొడిచారు.

జాదవ్‌పూర్ ప్రాంతంలో పోలీసులు 8 బాంబులను,2 పెట్రోలు బాంబులను స్వాధీనం చేసుకొన్నారు.

స్వాతంత్ర్య యోధుడు శ్రీ పి. ఎల్. ఎస్. రాజు మృతి

విశాఖపట్నం, జనవరి 8: ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు శ్రీ పి. ఎల్. ఎస్. రాజు (90) జనవరి 7 వ తేదీన జొన్నవలస లోని స్వగృహంలో మృతి చెందారు. వీరు విశాఖపట్నం జిల్లాలో సహకార ఉద్యమానికి పితృసమానులు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో శ్రీ రాజు బహుముఖంగా పనిచేసి, విజయనగరం, పరిసర ప్రాంతాలలో కాంగ్రెసు పటిష్టతకు ఎక్కువ కృషి జరిపారు. జాతీయ అసెంబ్లీ సభ్యుడుగాను, అవిభక్త మద్రాసు శాసనసభ సభ్యుడుగాను కూడా ఆయన వ్యవహరించారు. శ్రీ రాజు ముఖ్యంగా సహకారోద్యమంలోనూ, సహకార రంగంలోనూ, రాజకీయ కార్యకలాపాలలోనూ ఉత్సాహవంతంగా పనిచేశారు. ఏటికొప్పాక, తుమ్మపాల (అనకాపల్లి), చోడవరం, భీమ్‌సింగ్ ప్రాంతాలలో ఆయన నాలుగు సహకార చక్కెర ఫ్యాక్టరీలను స్థాపించారు. 40 సంవత్సరాలపాటు ఆయన విజయనగరం సహకార కేంద్ర బ్యాంకుకు అధ్యక్షుడుగా పనిచేసి, ఆ బ్యాంకును ఎంతో అభివృద్ధి పరిచారు. భీమ్‌సింగ్ సహకార చక్కెర ఫ్యాక్టరీ డైరెక్టర్ బోర్డుకు ఆయన అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.

పలువురి సంతాపాలు

మాజీ శాసనసభ్యుడు శ్రీ కె. వి. ఎస్. పద్మనాభరాజు, శ్రీ పి. ఎల్. ఎస్. రాజు మృతికి సంతాపం తెలియచేస్తూ శ్రీ రాజు మరణంవల్ల సహకారోద్యమానికి ఈ జిల్లాలో తీరని లోటు ఏర్పడిందని అన్నారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం, శ్రీ రాజు మృతికి సంతాపం తెలియచేస్తూ ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులని, కార్యక్రమాల నిర్వహణలో ఆయన సమర్థులైనవారని, ఆయన మృతి ముఖ్యంగా సహకార రంగానికి తీరనిలోటు యని అన్నారు. (మ. వి.)

హైదరాబాద్‌లో మాజీ నేరస్థుని అరెస్టు

హైదరాబాద్, జనవరి 8 : నగర పోలీసు నేరపరిశోధకశాఖ అధికారులు మొన్న మాజీ నేరస్థుడు జబీర్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 29 న నగర క్రిమినల్ కోర్టులోని లేబొరేటరీ వెంటిలేటర్‌నుండి చేతిసంకెళ్లతో అతను తప్పించుకొన్నాడు.

కొత్త కాంగ్రెస్‌తో బంగ్లా కాంగ్రెస్ చర్చలు విఫలం

కలకత్తా, జనవరి 8: ఎన్నికల సర్దుబాట్లపై ఒప్పందం కుదుర్చుకోవడం పైన బంగ్లా కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ మధ్య చర్చలు నిన్న రాత్రి విఫలమైనవి.

రెండు పార్టీల ప్రతినిధుల మధ్య 3 రోజుల పాటు చర్చలు సాగినప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరలేదని, మిత్రులుగానే మేము విడిపోతున్నాం—అని బంగ్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సుశీల్ ధారా నిన్న రాత్రి యు. ఎస్. ఐ. విలేఖరితో చెప్పారు.

ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యపట్ల నిరసన

హైదరాబాద్, జనవరి 8: ప్రవక్త మహమ్మద్‌పై నిందాపూర్వకమైన వ్యాఖ్యలతో ఇటీవల లండన్‌లో ఒక గ్రంథం వెలువడడం పట్ల అఖిలభారత ముస్లిమ్ యువజన సంస్థ అధ్యక్షుడు శ్రీ పీర్‌జాదా షబ్బీర్ నక్షబాదీ ఇక్కడ నిన్న నిరసన వ్యక్తం చేశారు.

ఈ పుస్తకాన్ని నిషేధించ వలసిందని కోరుతూ, ఆయన ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ కు ఒక టెలిగ్రాం కూడా పంపారు.

ఎడ్వర్డ్ హీత్

(2వ పేజీ తరువాయి)

దేశానికి శ్రీ హీత్ హాజరయినారు. పరిశ్రమలు, వాణిజ్యం, అభివృద్ధి శాఖ మంత్రి గానూ, వాణిజ్యమండలి అధ్యక్షుడు గానూ 1964 మేలో జెనీవాలో జరిగిన 'గాట్' సమావేశానికి హాజరయిన బ్రిటిష్ ప్రతినిధి వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన జరిగిన ప్రపంచ వాణిజ్య మహాసభకు హాజరయినారు.

1964లో బ్రిటన్‌లో ప్రభుత్వం మారినప్పుడు ప్రతిపక్ష నాయకుడు నియమించిన సలహాసంఘంలో ఆయన సభ్యుడయినారు. ఆర్థిక వ్యవహారాల సందర్భంలో తన పార్టీ నాయకత్వం వహించడం, కన్సర్వేటివ్ పార్టీ తాలూకు విధాన నిర్ణాయకసంఘం అధ్యక్షుని హోదాలో భవిష్యత్ విధానాన్ని నిర్ణయించడం వారు చేయవలసిన పనులు.

ప్రతిపక్ష నాయకుని హోదాలో గ్రేట్ బ్రిటన్‌లో మాత్రమే కాక యిరోపా, దూరప్రాచ్యం, కెనడా, అమెరికాలలో కూడా విరివిగా పర్యటించారు. ఆస్ట్రేలియాలో చాలా సార్లు పర్యటించారు. మధ్యప్రాచ్యంలో పర్యటించి వచ్చారు.

శ్రీ హీత్ కులాసా కాలక్షేపాలు— సంగీతం, పడవలను నడపడం. లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా ట్రస్ట్ అధ్యక్షుడుగా వుంటున్నారు. 1963 నుంచి 1969 బుతువుకు ముందు "మార్నింగ్ క్లవుడ్" అనే పోటీపడవను కొన్నారు. స్థానిక పోటీలో చాలాసార్లు శ్రీ హీత్ వారి నావికులూ గెలుపొందారు. 1969 డిసెంబరులో సిడ్నీ—హోబార్ట్ పడవల పోటీలో గెలిచారు.

ఒరిస్సాలో బీడీ ఆకుల కంట్రాక్టర్లకు రిబేటు రద్దు

భువనేశ్వర్, జనవరి 8: కొందరు బీడీ ఆకుల కంట్రాక్టర్లు ప్రభుత్వానికి చెల్లించ వలసిన మొత్తంలో 20 శాతం రిబేటు మంజూరుచేస్తూ కొంతకాలం కిందట జారీ చేసిన ఉత్తరువును ఒరిస్సా ప్రభుత్వం నిన్న రద్దుచేసింది. ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ నిన్న ఈ విషయం ప్రకటించారు.

బీడీఆకుల కంట్రాక్టుకు సంబంధించిన వ్యవహారంపై పరిశీలన జరపటానికై ప్రభుత్వం త్వరలోనే అధికారులతో ఒక సంఘాన్ని నియమించగలదని కూడా శ్రీ సింగ్‌దేవ్ ప్రకటించారు.

ఈ వ్యవహారం పరిశీలనకై ఇటీవల ఉపముఖ్యమంత్రి శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్ అధ్యక్షతన మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని నియమించింది. అయితే మంత్రివర్గంనుండి శ్రీ ప్రధాన్ రాజీనామా సమర్పించినందున ఇక ఈ ఉపసంఘంచేయగలిగినది లేదని ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ చెప్పారు.

నక్సలైట్లచే ఇద్దరుమార్క్సిస్టు అనుయాయుల హత్య

కలకత్తా, జనవరి 8 : తూర్పు కలకత్తాలోని బెలియఘాట్ పోలీసుస్టేషన్ ప్రాంతంలో నక్సలైట్లు అని అనుమానింపబడుతున్న కొందరు, ఇద్దరు మార్క్సిస్టు అనుయాయులను పొడిచి చంపివేశారు. చనిపోయినవారు ఇద్దరు యువకులు.

దుండగులు హఠాత్తుగా మీదపడి కత్తులతో అనేకచోట్ల పొడిచి గాయపరచారని, ఆస్పత్రికి తీసికొని పోతూ ఉండగా వారు మరణించారని తెలియ వచ్చింది.

రాజస్థాన్‌లోకి పాక్ జాతీయుల ప్రవేశం

అరెస్టు పిమ్మట విడుదల

న్యూఢిల్లీ, జనవరి 8: రాజస్థాన్ రాష్ట్రంలోకి మొన్న పొరపాటున దాటివచ్చిన పాకిస్తాన్ ఆబాదాడి పాలకవర్గం పార్టీ సభ్యులు ఇరువురిని నిన్న విడుదలచేసి తిరిగి పాకిస్తాన్‌కు పంపించివేశారు. పాకిస్తాన్‌లో రహీమ్ యార్‌ఖాను జిల్లాలో వారు వేటాడుతూ రాజస్థాన్‌లోకి వచ్చారు. సరిహద్దు భద్రతాదళం అధికారులు వారిని అరెస్టు చేశారు. భారత విదేశాంగశాఖ ఈవిషయం తెలుసుకోగానే వారిని విడుదల చేయవలసిందిగా ఆదేశించింది.

శ్రీ ఎస్. ఎ. సుబ్బయ్య మృతి

మద్రాసు, జనవరి 8: ప్రముఖ జర్నలిస్టు శ్రీ ఎస్. ఎ. సుబ్బయ్య (65) నిన్న రాత్రి ఇక్కడ మృతిచెందారు. ఆయన మద్రాసు జర్నలిస్టుల యూనియన్‌కు, దక్షిణ భారత జర్నలిస్టుల సమాఖ్యకు అధ్యక్షునిగా పనిచేశారు. అనేకమంది పత్రికా రచయితలు నిన్న ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశా

సంగ్రహప్రకటనలు

అమ్మకము

కారు అమ్మకము

అంబాసిడర్ కారు 68 మోడలు, మంచి రన్నింగు కండిషన్‌లోకలదు. ఒరిజినల్ టైర్లు. 34,000 కిలోమీటర్లు మాత్రం తిరిగినది.

వివరములకు: శ్రీ సూర్య ఆయుర్వేద లయం, పిఠాపురం (ఆంధ్ర).

ప్రకటనలు

నిరుద్యోగ యువకులకు, పార్ట్ టైమ్ వర్కర్లకు ఆహ్వానం. మీ ఇంటిలోనే వుండి రు 100 — మాత్రం పెట్టుబడితో నెలకు మీస్వయంకృషితో రు. 100 — నుంచి రు. 1,000 — వరకు సంపాదించండి. సాంకేతిక నైపుణ్యం అవసరంలేదు. ఉచిత కరపత్రానికి మీ అడ్రసు వ్రాసిన 10×22సి ఎం సైజు కవరు 20 పైసలు స్టాంపు అంటించినది పంపండి. పోస్ట్‌బాక్స్ నెం. 6501, బొంబాయి—26.

చెవిటివారువినవచ్చును

DANAVOX HEARING AIDS

అన్ని విధములైన నెవుడుకు వాడుటకుమంచి సాధనము. గొప్ప నాణ్యమైనది. ఇతర రకాలు కూడ రు 225—ల నుంచి దొరకును. ఇంకను బ్యాటరీలు, దారాలు అన్ని పాకెట్టు వినికిడి సాధనములకు మరమ్మతులు లభించును.

సింగ్ ట్రేడింగ్ కంపెనీ.
9 బ్లాకర్సు రోడ్డు, మద్రాసు—2
ఫోన్: 85904

పిస్టన్ రింగులకు రాజు
అన్నిరకాల ఆయిల్ ఇంజనులకు
వెల్లన్
పిస్టన్ రింగులనే అడగండి.

లక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్
కెనాల్‌రోడ్డు - రాజకోట-2.
ఫోన్ : 27356.

నోటీసు

షేరు సర్టిఫికెట్లు పోయినవి

ఈ దిగువ వుదహరించిన గూడూరు (నెల్లూరు జిల్లా) కాపురస్తులు 1) శ్రీ పి. కోటారెడ్డి గారి పేర 20 షేర్లకు (నెం ర్లు 23046—23065) జారీ చేయబడిన షేరు సర్టిఫికేటు, 2) శ్రీ పి.వి. రాఘవరెడ్డి గారి పేర జారీ చేయబడిన ఈ దిగువ 2 షేరు సర్టిఫికేట్లు

అ) నెంబర్లు 23066—23085— 20 షేర్లకు ఒకటి

ఆ) నెంబర్లు 49222—49239— 18 షేర్లకు ఒకటిన్ని పోయినట్లు మాకు నోటీసు యివ్వడమైనది.

ఈ నోటీసు ప్రకటించిన 15 రోజుల లోగా ఎట్టి ఆక్షేపణ మాకు తెలియజేయని యెడల డూప్లికేటు షేరు సర్టిఫికేట్లు జారీ చేయబడును

కె. గోపాలరావు,
చైర్మన్,
ది ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్,
రిజిస్ట్రర్సు ఆఫీసు,
11/666, ... రోడ్డు,
మచిలీపట్నం.

ఆంధ్ర ప్రజానీకానికి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

విజయలక్ష్మీ ఫైనాన్షియర్స్, దావణగెరె-1.

విజయలక్ష్మి బంపర్ ప్రైజెస్ స్కీం

డ్రా తేది : 31-1-71

కొలది ఖాళీలు మాత్రమే కలవు.

ఒకేసారి రు. 200/— మాత్రము కట్టవలెను. ... బహుమతులు. ప్రైజుల మొత్తము సంఖ్య 600. మొత్తము 2,70,000 మించును.

అంబాసిడర్‌కారు గెలవండి!

మొదటి నెల : 1. అంబాసిడర్ కారు లేక రు. 22,000— నగదు.
2. వెస్పా స్కూటర్ లేక రు. 6,000— నగదు.
3. జావా మోటార్ సైకిల్ లేక 4,500— నగదు.

మరియు 7 ఆకర్షణీయ నగదు బహుమానములు. రెండవనెల నుండి 60 నెలలవరకు ప్రతినెల 10 ఆకర్షణీయ బహుమానములు గలవు.

ఆకర్షణీయమైన బోనసు గలదు

బోర్డ్ ఆఫ్ మేనేజిమెంటు

1. టి. ధన్యకుమార్, లక్ష్మి ఫ్లోర్‌మిల్సు, దావణగెరె.
2. ఏ. చంద్రప్ప, ఏ. వి. కెంచప్ప అండ్ సన్స్, దావణగెరె.
3. కె. ఎల్. పద్మనాభసెట్టి, మర్చెంట్సు, దావణగెరె.
4. కె. ఎస్. కొట్రబసప్ప, డైరెక్టర్ డా. అ. కొ. బ్యాంక్ లి., దావణగెరె.
5. కె. ఎస్. విఠల్ బి. ఎస్. సి., సెక్రెటరీ, ట్రేడ్స్ అసోసియేషన్, దావణగెరె.
6. కె. ఎస్. కాంతరాజు బి. ఇ. ఇంజనీరు, కాంట్రాక్టర్, దావణగెరె.
7. పూట్టా క్రిష్ణయ్య, కమిషన్ మర్చెంట్సు, హిందూపురం.
8. పూట్టా రాజగోపాలయ్య, మర్చెంట్సు, హిందూపురం.
9. ఎస్. కె. దశరథరామయ్య, మర్చెంటు, హిందూపురం.
10. సుంకు శ్రీనివాసమూర్తి బి. ఎస్. సి., లాండ్‌లార్డు, చిలమత్తూరు.

WF-5698-1

దొంగతనం నేరానికి 4 నెలలు జైలు

బాపట్ల, జనవరి 7: స్థానిక జ్యుడిషియల్ సెకండ్ క్లాసు మెజిస్ట్రేటు శ్రీ నరసింహగుప్త కృష్ణాజిల్లా వాస్తవ్యుడు పింగం శెట్టి వెంకటేశ్వర్లు, బాపట్ల వాస్తవ్యుడు కన్నపు శీనయ్య అనువారలకు దొంగతనం నేరం క్రింద ఒక్కొక్కరికి నాల్గు నెలల కఠిన శిక్ష విధించారు.

పై ముద్దాయిలిద్దరు బాపట్లలో ఒక వ్యాపారి యింట్లోను, న్యాయవాదిలోను దొంగతనాలు చేసి నగలు, కొన్ని వస్తువులను అపహరించారనే నేరం క్రింద వారిని స్థానిక పోలీసు సబ్‌యిన్‌స్పెక్టరు శ్రీ ఎ. ఆర్. కె. రెడ్డి అరెస్టుచేసి వారివద్దనుండి రూ. 7000 విలువచేసే వస్తువులను స్వాధీనం చేసుకొని ముద్దాయిలపై కేసు పెట్టారు. (ప. ఏ.)

హెచ్. ఎస్. సి. పరీక్షా ఫలితాలు

HYDERABAD, Jan. 8

Following is the provisional list of register numbers of candidates successful at the HSC public examination held in November 1970, by the Board of Secondary Education, Hyderabad.

FIRST CLASS: 114 35 611 16 24 27 83 84 93 95 96 715 21 22 41 52 54 78 803 25 999 1890 3736 40 44.

SECOND CLASS: 14 15 22 24 34 37 42 45 49 50 54 58 59 60 61 70 75 79 80 86 91 101 04 05 06 08 09 10 11 13 15 16 17 19 22 27 28 29 33 373 77 81 92 93 403 11 23 524 35 36 38 40 42 76 77 78 81 82 83 85 87 89 90 91 92 93 95 97 98 99 600 02 03 04 05 06 09 10 12 13 15 17 18 19 20 21 22 25 28 29 30 31 32 33 34 35 36 37 38 47 48 49 50 51 52 53 57 58 59 60 61 62 63 64 65 70 72 73 75 77 78 79 80 82 85 86 89 90 92 94 99 701 05 06 07 08 09 11 12 13 14 16 17 18 19 23 24 25 26 28 29 30 31 32 33 34 36 38 39 40 42 46 47 49 50 51 53 56 57 58 61 62 64 66 67 74 79 81 82 83 84 85 87 93 96 800 02 04 05 06 09 10 12 13 14 15 16 17 18 19 20 21 22 24 26 27 28 30 31 32 33 34 35 36 37 38 39 41 42 43 46 47 50 51 53 54 55 56 57 59 62 64 70 72 75 78 95 96 97 98 900 01 02 03 04 06 07 08 10 11 15 17 18 20 21 22 24 28 29 30 32 35 37 38 39 40 41 42 43 44 45 48 49 50 51 54 56 57 58 60 65 68 69 70 72 73 75 77 78 79 81 84 85 86 90 94

1010 11 12 13 14 15 16 22 23 27 28 31 32 44 71 94 99 102 03 04 06 08 09 10 14 16 17 18 19 20 22 25 27 38 56 61 65 72 73 74 76 86 87 88 90 91 92 93 94 203 05 06 15 24 25 26 70 72 96 318 19 42 63 426 42 72 77 81 512 19 34 40 64 66 67 606 12 [illegible] 28 46 47 48 50 52 53 59 60 62 69 70 71 74 75 76 77 79 80 81 82 83 84 86 90 91 98 701 02 09 15 16 18 22 24 25 36 40 42 46 47 48 53 54 59 60 63 64 80 82 83 88 89 95 96 97 800 01 04 06 18 19 20 21 22 28 30 31 32 35 37 38 42 50 52 53 54 55 58 59 65 66 67 68 70 80 85 86 89 92 95 97 99 906 13 27 28 35 43 44 1965

2002 24 39 40 45 46 51 72 92 113 97 200 04 80 87 302 03 06 13 35 36 40 50 51 52 55 60 62 79 81 420 45 50 96 537 39 46 47 48 75 89 710 13 22 88 937

3067 68 70 77 85 91 92 93 96 108 09 16 31 43 51 69 70 79 80 200 01 327 94 546 60 74 621 33 35 50 53 57 61 86 731 33 35 37 43 46 48 53 54 57 to 61 85 801 20 88 94 904 07 14 30 33 42.

THIRD CLASS 1 4 7 8 10 13 16 17 18 19 20 30 33 36 38 39 40 43 44 46 48 51 52 68 69 72 76 83 85 88 93 95 107 24 26 37 50 66 71 74 80 85 214 20 49 58 65 66 301 27 38 41 51 53 60 61 63 72 75 79 85 87 88 90 91 94 97 99 402 10 13 15 16 17 21 22 24 36 37 39 41 42 53 58 60 64 65 75 76 78 510 16 19 21 26 29 33 37 39 41 49 50 83 71 75 94 608 40 55 743 801 60 61 69 76 923 46 91 92 93 97.

1005 06 07 08 09 17 18 20 21 24 26 29 33 35 36 40 43 45 49 50 51 52 59 61 64 65 67 69 70 72 73 76 78 83 84 89 90 95 105 112 115 24 26 29 32 33 34 35 37 39 41 46 49 50 57 60 62 66 82 95 96 97 99 200 01 02 04 07 08 09 10 12 17 18 19 22 40 41 48 49 53 55 57 63 64 66 67 71 82 86 88 90 94 95 97 98 99 314 15 16 17 24 25 26 27 28 29 41 43 47 59 60 62 64 68 72 73 77 78 79 80 81 85 86 94 95 96 97 98 402 17 18 22 23 28 47 54 55 57 58 59 65 69 74 75 84 85 87 88 92 94 509 15 20 22 23 24 27 28 29 30 31 39 47 55 56 58 59 60 72 80 82 87 92 99 607 08 09 15 19 21 24 26 32 35 68 88 89 92 93 700 10 56 90 91 93 94 810 17 34 69 907 08 09 41 42 49 53 55 68 76 95 2000

2009 11 22 25 29 30 32 37 48 50 52 53 55 57 58 64 65 69 70 76 81 86 87 88 89 91 93 94 96 97 105 11 19 23 24 25 27 30 33 35 37 38 39 41 45 47 50 51 52 55 60 61 62 63 64 65 69 73 75 76 81 83 90 96 99 208 09 12 14 15 16 23 27 35 41 42 46 47 48 51 56 61 68 69 70 72 73 75 79 81 82 85 90 91 92 94 96 97 304 12 26 28 30 32 33 34 47 48 49 54 59 65 68 78 83 403 05 09 10 11 13 16 23 25 27 28 29 30 31 32 34 35 36 37 44 51 52 66 72 75 76 82 90 96 502 09 21 22 23 25 29 30 34 35 36 42 43 49 50 53 54 56 57 73 76 77 79 80 83 85 87 88 90 91 92 95 96 97 99 601 02 03 15 16 17 24 30 31 47 51 60 61 63 64 65 66 67 68 69 70 74 75 76 77 78 85 86 87 88 98 704 11 17 26 28 35 41 58 89 801 02 03 27 35 36 46 52 950.

3013 65 69 71 76 78 79 81 82 83 84 88 94 95 97 104 06 07 12 14 15 20 21 22 26 28 30 33 34 35 36 41 42 44 46 50 54 55 56 57 60 61 62 63 64 65 66 67 71 72 73 74 75 78 85 87 88 89 97 98 202 03 04 07 10 19 28 63 375 91 414 82 86 87 508 53 54 56 57 58 65 72 73 75 76 77 78 82 83 88 89 90 91 92 94 600 01 03 04 05 10 11 16 18 22 23 26 27 29 30 58 87 88 89 777 78 87 88 92 94 95 800 05 06 09 10 11 13 17 25 26 29 34 35 37 38 39 40 41 44 55 56 73 74 81 92 906 26

THIRD CLASS (Compartmental) 2 3 5 9 12 23 28 29 33 55 56 57 62 63 64 65 66 67 71 73 74 78 81 84 87 90 92 96 98 99 100 03 18 20 21 23 30 31 33 34 36 38 44 48 53 55 56 84 86 97 98 200 01 02 06 18 33 47 59 82 85 92 93 94 97 98 308 18 25 30 31 33 34 36 44 45 52 56 57 58 62 64 65 68 69 71 78 420 27 28 34 40 43 45 46 47 48 49 51 52 54 55 66 67 68 69 79 80 81 82 83 84 85 86 88 92 95 96 97 98 99 500 01 02 03 04 06 08 12 13 14 18 20 25 27 31 43 44 45 46 47 52 53 57 58 59 60 65 66 68 74 88 96 601 41 42 43 44 45 46 54 66 69 87 88 91 98 703 04 35 37 44 45 48 55 65 70 71 72 75 76 77 95 97 98 808 11 45 48 49 63 71 74 77 79 80 81 84 85 87 89 90 91 92 93 94 905 09 13 14 25 33 47 52 55 59 64 66 67 74 76 82 83 87 88 89 96

1001 02 03 04 53 54 55 56 57 58 74 75 87 91 93 96 97 100 01 13 21 23 40 42 47 48 52 53 58 59 63 64 67 71 77 78 79 80 83 84 85 89 213 14 21 27 28 29 30 31 34 35 36 39 42 45 46 58 59 62 73 77 79 91 92 93 300 01 02 03 04 12 31 35 36 38 39 51 57 70 87 88 403 05 06 07 08 13 16 21 25 29 30 31 35 36 40 41 46 56 63 64 67 68 70 71 73 78 79 80 82 86 97 98 502 05 06 07 10 11 14 18 26 32 36 38 41 42 43 44 45 46 48 49 50 54 57 61 62 63 65 70 71 73 74 75 81 84 85 86 91 94 95 96 97 600 01 02 03 04 10 11 14 25 30 37 38 39 43 54 55 56 57 61 64 65 66 67 72 73 78 94 95 703 04 05 07 08 11 12 13 14 19 20 26 27 28 29 30 31 32 33 35 37 39 44 45 49 51 52 55 57 58 65 66 67 68 70 71 72 73 74 76 77 78 79 81 85 87 92 98 99 803 05 07 08 09 13 14 15 16 23 24 25 26 27 39 40 44 45 46 51 56 60 61 62 63 64 71 72 74 75 76 77 78 79 88 94 96 98 902 05 11 12 15 17 18 19 21 23 24 25 26 31 32 33 36 37 38 39 40 46 47 48 50 51 52 56 57 60 62 69 70 71 73 74 79 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 97 98 99

2001 05 06 12 13 16 17 18 19 21 23 28 33 43 47 60 61 62 63 71 73 74 75 77 78 79 82 83 101 03 04 08 10 13 22 26 34 36 44 48 56 57 58 66 67 68 71 74 82 86 87 92 210 11 29 30 32 38 39 40 50 55 58 60 62 67 71 74 76 77 78 84 93 305 08 16 17 19 20 29 31 44 45 46 61 69 70 73 82 44 8? 87 96 97 98 401 02 04 06 12 14 17 18 21 22 26 33 41 42 43 47 53 55 57 58 59 60 61 64 79 84 86 88 91 93 99 504 05 13 16 32 59 63 64 65 67 68 70 71 72 605 06 08 09 10 11 12 18 20 21 23 29 34 35 39 41 53 54 55 58 59 71 72 73 79 80 83 84 703 06 09 12 14 16 18 19 20 23 25 31 32 38 39 42 48 52 61 65 66 67 72 73 78 85 86 87 92 94 98 805 08 12 13 14 21 24 29 30 31 32 34 37 40 41 42 43 47 49 50 51 60 68 70 84 91 93 94 99 905 09 12 20 22 23 27 33 51 56 63 68 72 75 76 90 91.

3011 18 19 22 26 27 28 32 37 39 43 50 52 54 56 72 73 75 89 90 100 01 02 17 23 25 37 38 39 47 48 49 58 59 91 94 99 205 06 09 21 26 27 33 37 58 69 70 71 72 73 75 76 77 82 83 87 89 94 96 300 03 06 07 10 13 16 21 26 35 37 39 46 51 59 60 64 66 67 73 78 82 87 88 89 99 401 19 21 22 23 34 67 69 70 91 95 97 98 503 18 19 32 36 40 61 62 66 67 70 71 85 86 96 97 607 08 13 17 34 39 40 42 43 44 45 48 54 56 59 62 64 67 68 69 70 72 73 75 76 78 79 81 82 97 710 23 24 30 34 38 41 45 47 49 67 74 76 81 82 89 93 98 99 807 08 12 16 21 23 27 36 45 46 47 49 50 52 57 61 64 72 75 77 78 89 98 99 901 02 63 10 19 29 32 43 3950

Results to be intimated shortly to the concerned schools. 963 1252 1305 1685 2194 2195 2594 3000 3533 3761 3934 3935 3937 3938 3939 3940 3941 3944 3945 3946 3947 3948 3949 3951 3952 3953 3954 3955.

Withheld as the candidates have not furnished the correct previous roll numbers and the year of examination in application forms: 6 77 102 241 256 429 430 441 471 505 700 721 760 794 807 840 916 934 962 971 995 1111 1130 1131 1434 1438 1525 1553 1721 1762 1812 1847 1857 1922 1996.

2004 2038 2042 2044 2102 2149 2198 2341 2518 2646 2724 2733 2869 2921

3176 3288 3298 3315 3336 3341 3376 3402 3409 3420 3425 3448 3449 3511 3512 3732 3769 3796 3915.

Memo of marks of candidates with the following roll numbers will not be issued as they have not remitted examination fee in full or some discrepancies are found in application forms: 1278 2041 2088 2363 2508 2947 3005 3015 3727.

Results of candidates who have appeared with code numbers allotted by the centre are withheld. Their results will be intimated to the schools.

The memo of marks of all the candidates will be despatched before January 16 to schools.

వన్యమృగ రక్షణకై జాతీయ విధానం

బోర్డుకు నిపుణుల సంఘం సూచనలు

న్యూఢిల్లీ, జనవరి 8: వన్యమృగ సంరక్షణకై ఒక జాతీయ విధానం రూపొందించబడింది. వన్యమృగ సంరక్షణ వ్యవహారాల బోర్డు ఒక నిపుణుల సంఘాన్ని నియమించగా, ఆ సంఘం బోర్డుకు అనేక సూచనలు చేసింది.

జాతీయ పార్కుల నిర్వహణ ముఖ్యంగా అనేక అంశాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. వన్యమృగాలను వేటాడడంపై కొంత కాలం ఆంక్షలు విధించాలని కూడా నిపుణుల సంఘం సిఫారసు చేసింది.

నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛగా వన్యమృగాలుండే ప్రదేశాలను వ్యాపార ప్రయోజనాలకై ఉపయోగించుకోవడం వల్లనే వన్యమృగ సంపద నశించి పోవడం జరుగుతున్నదని కమిటీ అభిప్రాయ పడింది. వ్యాపార దృష్టితో ప్రస్తుతం ఏర్పాటు చేయబడుతున్న షికార్ యాత్రలను నిషేధించవలెనని సూచించింది.

వన్యమృగ సంపద అభివృద్ధి కాకపోవడానికి గల కారణాలను నిపుణుల సంఘం వివరించింది.

వన్యమృగ రక్షణకు సరియైన పద్ధతిలో జాతీయ పార్కులు, రక్షణ కేంద్రాలు అభివృద్ధి పరచాలని సూచించింది. అటవీ ప్రాంతంలో 2.3 శాతం మాత్రమే ఇప్పుడు జాతీయ పార్కుల క్రింద, రక్షణ కేంద్రాల క్రింద ఉన్నది. కొత్త వాటిని ఏర్పాటు చేయుటానికి ఎంతో అవకాశం ఉన్నది. కనీసం మొత్తంలో భూమిలో 4 శాతమైనా వన్యమృగ రక్షణ కోసం ప్రత్యేకించ వలసి ఉన్నదని, దీనిని దేశ మంతటా [illegible] సూచించింది.

జాతీయ పార్కులు, రక్షణ కేంద్రాలు, ప్రకృతి సిద్ధమైన [illegible] భూములు ఒకే విధంగా [illegible] కాకుండా చేయడానికి ఆ ప్రాంతాల [illegible] కేంద్ర ప్రభుత్వానికి బదలాయించు [illegible] అవసరమని, నిపుణుల సంఘం అభిప్రాయపడింది.

వన్యమృగ రక్షణకు అటవీ శాఖ కాక, ప్రత్యేకంగా శాఖ ఉండాలని, రాష్ట్రాలలో కూడా ప్రత్యేక ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయాలని, ప్రకృతి సిద్ధమైన సంపదల పరిరక్షణకు కేంద్రంలో స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ—భారతీయ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిపుణుల సంఘం సూచించింది.

వన్య మృగాలను వేటాడడంపై పూర్తి నిషేధం విధించాలని, వన్యమృగ సంరక్షణపై జాతీయ విధానం ఎంతవరకు అమలు జరుగుతున్నది ప్రతి ఏడాదికొకసారి ఒక సారి సమీక్షించాలని నిపుణుల సంఘం సూచించింది.

గుడివాడలో బ్యాంకు ముందు ఘెరావ్

గుడివాడ, జనవరి 8: గుడివాడ పట్టణ కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యాన 70 మంది కార్యకర్తలు గుడివాడ స్టేట్ బ్యాంకు ముందు జనవరి 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఘెరావ్ చేశారు. బ్యాంకు పరపతి విధానం పూర్తిగా మార్చి బీదప్రజానీకానికి, చేతి వృత్తుల వారికి అప్పులు విరివిగా యివ్వాలని నినాదాలు చేశారు. పై కోర్కెలతో కూడిన మెమోరాండం బ్యాంకు ఏజంటుకు సమర్పించారు. గుడివాడపట్టణ సబ్-ఇన్‌స్పెక్టర్ పోలీసు సిబ్బందితో వచ్చి కస్టడీలోకి తీసికొని తర్వాత వదిలివేశారు. (ప.ఏ)

నగరంపాలెం స్టేట్ బ్యాంకులో రు. 9 వేలు గల్లంతు

గుంటూరు, జనవరి 8: ఇక్కడి నగరం పాలెం స్టేట్ బ్యాంకు బ్రాంచిలో జనవరి 4వ తేదీ ఉదయం రు 9 వేలు గల్లంతు అయినాయి. అవి ఎలా పోయాయన్నదీ తెలియడం లేదు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ప. ఏ)

శ్రీ కంచర్ల మోసెస్ మృతి

ఒంగోలు, జనవరి 8: శ్రీ కంచర్ల మోసెస్ (73) జనవరి 4వ తేదీన కొద్ది జబ్బుచేసి మృతిచెందారు. వీరు ఒంగోలు మున్సిపల్ కౌన్సిలర్‌గా పదిసంవత్సరాలు పనిచేశారు. స్థానిక ఎ.బి.ఎం. జువెట్ మెమోరియల్ చర్చికి స్థాయీసంఘం సభ్యుడుగా కూడా పని చేశారు. వీరికి భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు.


INTERCHANGEABLE
GLASS VAN
SYRINGES
హిందూస్తాన్ సిరంజెస్ [ప్రై] లిమిటెడ్
44, ఇండస్ట్రియల్ ఏరియా, ఫరీదాబాద్ (హర్యానా)

ఎస్కార్ట్స్‌కు
ఐఎస్‌డబ్లియు-1 స్టీల్ ట్యూబులు ఐఎస్:3074-1965కు అనుగుణంగా డ్రాన్ ఓర్ డ్రాన్ మరియు టెంపర్డ్ కండిషన్‌లోనివి కావలెను.
సైజు: 66 మిమీ బ. డి. × 3 మిమీ మందం.
దయచేసి సంప్రదించండి:
మేనేజరు, పర్చేజ్,
ఎస్కార్ట్స్ లిమిటెడ్
19/6, మథురా రోడ్, ఫరీదాబాద్.
(హర్యానా)
ADA/FPII 630/70

అమృతాంజనం
చప్పున పోగొడుతుంది!
75 సంవత్సరాలపైగా ఇంటింటి దీపమై వెలుగుతోంది అమృతాంజనం! ఎప్పుడూ ఒక సీసా దగ్గర ఉంచుకోండి. అమృతాంజనం ఆదాచేసే పెద్ద సీసాలలోనూ చిన్న డబ్బాలలోనూ కూడా దొరుకుతోంది
అమృతాంజనం 10 ఔషధాలు కలిసినది నొప్పులను. జలుబులను చప్పున, చల్లగా తగ్గిస్తుంది.
అమృతాంజన్ లిమిటెడ్
AM-3791

లోక్‌సత్తా చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంగల
మరాఠీ దిన పత్రిక

మీ పేరు ఓటరుల జాబితాలో వున్నదా?

1970 జనవరి 1వ తేదీనాటికి మీ వయస్సు 21 ఏళ్లు అయినా, అంతకు మించినా మీకు రాబోయే జనరల్ ఎన్నికలలో ఓటువేసే అధికారం వుంది. మీ పేరు ఓటరుల జాబితాలో వుండేటట్లు రూఢి చేసుకోండి. లేకపోతే మీ ఓటు హక్కును వినియోగించుకోనజాలరు.

ఓటరుల జాబితాలో మీరు లేకుంటే, మీ నియోజకవర్గం ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరుకు తక్షణమే— ఏ పరిస్థితిలోనైనా 15-1-1971 దాటకుండా వ్రాయండి.

ఓటరుల జాబితాలో మీ పేరు చేర్చడానికి దరఖాస్తు రుసుము యిప్పుడు 10 పైసలు మాత్రమే.

జనరల్ ఎన్నికలు

davp 70/594

పరుగులిడే పాదాలకు
బాటా స్పోర్ట్స్ షోస్ ఆటల్లో, పోటీలలో పరుగులెత్తే పాదాలకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన షోలు. అడుగులు తడబడక పాదాలనే అనుసరించే షోలు. వదులుగా వుండి పాదాలను కాపాడుతాయి మెత్తని ముందుభాగం. [illegible] కుదుపు వుండదు. "గాలి వెళ్లేలాంటి" చిక్కటి పైభాగం—రాపిడి ఎక్కువగా వుండే చోట్ల దృఢంగా చేయబడ్డాయి. ఆటల వేళకు ప్రత్యేక సంరక్షణ జారకుండా వుండేలా చేసిన హీలు, సోలు, పోటీకి వీల్లేలా అన్ని విధాలా దృఢంగా చేసిన షోలు.


Community of the week:
BRAHMINS OF ANDHRA

Saroj Sarukkai writes an informative and very interesting feature on the Telugu Brahmins–their past, their present and their social customs. Also features on their music and dances, their writers and Eminent Personalities. Photographs in colour and black and white.
CAN INDIA TAKE ON CHINA AND PAKISTAN?:
On the occasion of Army Day, Brigadier Dalvi reviews our defence against China in 1962.
STREET SINGER OF GENIUS:
"His greatness as a singer lies in his completely identifying himself with the mood of the song." A tribute to the great singer K. L. Saigal on his death anniversary. By Prakash Avasthi.
BHARATI WHOM BHARAT COULD NOT TAKE:
The second and last instalment by Agehananda Bharati, the Austrian who became a Hindu monk. With dramatic photographs.
PAVITRA:
A Nepali short story by Bishweshwar Prasad Koirala.
Know your country, know its people.
Make the Illustrated A Weekly Habit.
The magazine which informs as it entertains.
The Illustrated Weekly of India
January 17, 1971.





భార్య : ఇది పాపవు సొమ్మండి ! ఆ దేవుడు పూరుకోడు !

భర్త : మనం వుండేది ప్రజాస్వామ్యంలోనే పిచ్చి మొద్దూ! మెజారిటీ ఎవరైతే దేవుడూ అవేవుంటాడు. ఆ మెజారిటీ మనకి వుంది. ఆ దేవుడి సృష్టిలోనే పాపమూ, డబ్బూ కవల పిల్లలే. ఒకటి లేకుండా ఇంకొకటి పెరగదు.

ఈ భార్యా భర్తల్ని "ద్రోహి" చిత్రంలో చూడండి !



స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన ఫిలిం వార పత్రిక

ఏనోటవిన్నా సర్కస్ మాటే! చిన్నలూ పెద్దలూ ఒకటే ప్రశంసలు !
ఆసియాలోకెల్లా బ్రహ్మాండమైన సర్కస్
గ్రేట్ ఓరియంటల్ సర్కస్
విశాఖపట్నం మహారాణిపేటలో (ఫోన్: 5241)



ప్రతిరోజూ 2 ఆటలు : సా. గం. 6 మరియు 9—15 లకు శని, ఆదివారములు మరియు సంక్రాంతి పండుగకు (13, 14, 15 తేదీలుకూడ) ప్రత్యేక మ్యాట్నీ 2—45 లకు

18—1—71 2 ఆటలు విశాఖపట్నంలోకడపటి ప్రదర్శనలు.

SUVARNA

శ్రీ దంతులూరి నారాయణరాజు కళాశాల
పూర్వ విద్యార్థి సంఘం, భీమవరం.
రజతోత్సవ సమావేశం 1971.

పూర్వ విద్యార్థులు (1) తమ చిరునామా,
(2) సంవత్సర సభ్యత్వరుసుము రు. 2,
(3) భవన నిర్మాణ నిధికి విరాళములు
ఎ. వి. రంగనాథాచారి, కార్యదర్శికి పంప ప్రార్థన.

SUVARNA

రేడియో

ఆదివారం, జనవరి 10
శక 1892 పుష్య 20

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—50 సూక్తిమాల, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి 7—45 లలిత సంగీతం, 8—30 చిత్రసీమ, 9—00 మాలతి పద్మనాభరావు, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తెలుగులో వార్తలు, 2—15 బాలవినోదం, 3—00 విజయవాడ వలె, సా: 5—30 కర్ణాటక సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయ దారులకు, 6—30 గ్రామసీమలు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 హిందూస్థానీ సంగీతం, 8—15 మీరు కోరిన పాటలు, 9—30 రాగం, తానం, పల్లవి, 10—15 ధ్యానగీతి, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, తిరుప్పావై, పద్యపది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతశిక్షణ, 7—30 అమరవాణి, 8—30 బొమ్మరిల్లు, 11—45 చిత్రతరంగిణి, మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 పసిడిపంటలు, 1—50 తెలుగులో వార్తలు, 2—01 బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి, ఎస్.సి.హెచ్. కృష్ణమాచార్యులు: వయొలిన్, కె.సీతారాం: మృదంగం, 3—00 జీవన స్రవంతి: నాటిక, రచన: కె. రామభద్రరావు, సా: 5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25వ్యవసాయదారులకు, 7—00 తెలుగులోవార్తలు, 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 8—15 నాటిక, 9—15 రాగం, తానం, పల్లవి: వి.ఎల్. జానకిరాం: వీణ, డి. రామమోహనరావు: మృదంగం, 10—00 హైదరాబాద్ వలె, 10—15 భక్తిరంజని, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరుప్పళ్ళి ఎళుచ్చి, 6—45 సంగీతామృతం, ఎం.ఎల్. వసంతకుమారి, 7—30 ఎం.ఎం. దండపాణి దేశికర్, వి.ఎల్. వేదగిరి: వయొలిన్, మద్రాస్ ఎ. కన్నన్: మృదంగం, ఉమయాళ్పురం కె. నారాయణస్వామి: ఘటం, 8—45 చిత్రగానం, 10—00 ఎన్నపాడం రామచంద్రన్, 10—30 హిందూస్థానీ సంగీతం, సరస్వతి రాణి, మ: 12—00 చంద్రా సంపత్, 1—00 జానకి రామనాథన్: వీణ, 1—30 చిత్రగానం, 1—40 వాద్య గోష్ఠి, 4—30 ఎం.ఎస్. పద్మ, టి. కేశవులు: వయొలిన్, సుబీంద్రం కృష్ణన్: మృదంగం, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—00 ఎన్నపాడం రామచంద్రన్, 8—30 మెల్లిశై, 10—30 మధురం శంకరన్: వీణ, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 అంజలి గీతం, 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆటవిడుపు మ: 1—40 మద్రాసు ఎవలె, 1—50 తెలుగులో వార్తలు 2—00 రెండు నాటికలు: ఐశ్వర్యము: అంతర్యము: నాటిక, రచన: పి. రామప్రసాద్, ఎవరికివారే: నాటిక, రచన: విద్యార్థి విశ్వం, సా: 6—05 మద్రాసు ఎ వలె, 6—15 కె. లక్ష్మణన్, 7—00 తెలుగులో వార్తలు, 8—15 గీతమాలిక, 8—30 మద్రాసు ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

క్రీడాలోకం

జాతీయ షటిల్, బాల్‌బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నేడే

విజయవాడ, జనవరి 8: 16వ జాతీయ బాల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ గుడివాడలో, 35వ జాతీయ షటిల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్పు ఇండోర్ స్టేడియం, హైదరాబాద్‌లో రేపు (శనివారం) ప్రారంభ మగును.

కొత్తగా నిర్మించిన ఫతేమైదాన్ లోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయ్‌దేశాయ్ షటిల్ చాంపియన్ షిప్పు ప్రారంభించేస్తారు. ఇందులో భారత ప్రముఖ ఆటగాళ్లందరూ పాల్గొను చున్నారు. దీపూఘోష్, గోయెల్, ఖన్నా, రోమన్‌ఘోష్‌తో బాటు వెటరన్స్ నటేకర్, థియోరాన్ (జతగా డబుల్సులో) పాల్గొను చున్నారు. ఒక దశాబ్దం క్రింద ప్రకాష్‌నాథ్ దేవేందర్ మోహన్ ఆల్ ఇంగ్లండ్ షటిల్ చాంపియన్‌షిప్పు (అనధికార ప్రపంచ పోటీ) లో బాగా ఆడి రాణించగా, షటిల్ బాడ్మింటన్ భారత దేశంలో వ్యాప్తి చెందుట ప్రారంభించింది. అయితే, ఈ ఆటలో వలయు దమ్ము, సత్తువ లోపించిన కారణంగా ఆశించిన విధముగా భారత ఆటగాళ్లు ప్రపంచస్థాయి నందుకోలేదు. పంజాబ్‌లో వుండి, బొంబాయి వలస పోయిన లూయీ చాలాకాలం ఈ ఆటలో భారత అగ్ర ఆటగాడుగా రాణించాడు. ఋషి పురుషుడు రంగనాకర్ క్రికెట్‌లో వలె, ఈ ఆటలో రాణించుటకు తగు సత్తా వున్నా, గెల్వాలనే ఆకాంక్ష చూపక, ప్రేక్షకులను రంజింపచేసే దొరణిలో ఆడి వెనుక బడ్డాడు. సాత్, నటేకర్ ద్వయం థామస్ కప్పులో తమ శాయశక్తులా ఆడిన అప్పట్లో ప్రముఖంగా వున్న డెన్మార్క్, మలేషియా ఆటగాళ్ల ప్రతిభ ముందు తలఒగ్గక తప్పలేదు. లక్నోలో 4 యేండ్ల క్రిందట జరిగిన ఆసియా పోటీలలో దినేష్ ఖన్నా చాంపియన్‌షిప్ సాధించాడు. అదే ఈనాటికి భారత ఆటగాళ్లు సాధించిన విజయములలో మేటిది. భారత ఆటగాళ్ల తగు స్థాయి అందుకోలేదని, ఈ కారణంగా విదేశీ ద్రవ్యమారకం ఆదా చేద్దామనే తలంపుతో భారత షటిల్ సంఘం ఆసియా పోటీలకు భారత జట్టును పంపలేదు. కాబట్టి ఈ పోటీలలో సీనియర్ల కన్నా, జూనియర్లపై పెద్దం దృష్టి కేంద్రీకరింపబడును. హోల్డరు ప్రకాష్ (మైసూరు), హనుమంతరావు (ఆంధ్ర) వంటి యువకులు అందర్ని ఆకర్షింప గలరు.

జిల్లా పరిషత్ చైర్మెన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గుడివాడలో మునిసిపల్ హైస్కూలులో బాల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్పు ప్రారంభింతురు. స్థానిక ఆర్.డి.ఒ. శ్రీ ఎస్.వి.హెచ్. శాస్త్రి అధ్యక్షత వహింతురు. మునిసిపల్ చైర్మన్ శ్రీ కఠారి సత్యనారాయణరావు జాతీయ పతాకము ఎగుర వేస్తారు.

షటిల్ బాడ్మింటన్ వలె, అంతర్జాతీయ ఆటగా గుర్తింపబడే అవకాశం లేకపోయినా, దక్షిణ భారతంలో బాల్ బాడ్మింటన్ బహుకాలం నుండి వ్యాప్తిలో వుండి ప్రజాదరణ విశేషంగా పొందింది. రాజగోపాల్, దక్షిణామూర్తి, చిన్నా, వి.వి. నారాయణరావు, కాశి (బ్రదర్స్), పెద్దన్న, పిచ్చయ్య, ఖాను, జానయ్య, పిఠాపురం సుబ్బారావు, సుబ్బన్నమూరి, లంకా లక్ష్మీనారాయణ, వల్లి (రామకృష్ణారావు), శ్రీ రామారావు, వందూరి వరసింహారావు గార్ల వంటి పలు ప్రముఖ ఆటగాళ్ల పేర్లు దక్షిణ ప్రజకు పరిచితమైనవే. లోగడ పైవార్ని చూచిన వారు నేడు అగ్ర ఆట శిఖామణిగా వెలుగొందుతున్న భావన్నారాయణను చూస్తే ఈ ఆటలో వచ్చిన మార్పు కన్నడగలరు. ఈ ఆట క్రమేపి ఆంధ్ర, తమిళ, కేరళ, కన్నడ సోదరుల ద్వారా ఉత్తర రాష్ట్రములకు వ్యాప్తం కాగా, ఈ చాంపియన్ షిప్పులో రిహార్సు ఎంట్రీలు వచ్చినవి. ఆంధ్ర సంఘం కార్యదర్శి శ్రీ అడుసుమిల్లి రామమోహనరావు కృషితో, ఇతర అభిమానుల తోడ్పాటుతో, ఈ టోర్నమెంటు విజయవంతం చేయుటకు భారీ ఏర్పాటులు చేయుచున్నారు. ఆంధ్ర సీనియర్స్, బాలుర విభాగములో మైసూరు మహిళల విభాగములో హోల్డర్లు.

విశ్వవిద్యాలయం క్రికెట్

విశాఖపట్నం, జనవరి 8: ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిచే నిర్వహింపబడుచున్న దక్షిణ మండలం అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ చాంపియన్‌షిప్పులో హోల్డర్లు, బెంగుళూరు, మద్రాసు ఇప్పటికి గెలుపొంది ఫైనలు చేరినవి.



Agents: Amar Textiles. Opp. Vastralatha, Vijayawada-1; Suryakant Ra siklal & Co., 40, Ramgopalpet, Secunderabad.
Stockists: VIJAYAWADA: Kirti Cloth Corpn., 68, Vastralatha; Indira Textiles, Vastralatha; HYDERABAD: S. Vinodkumar, Patel Market, Subleka Silk House, Pather Ghati.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-1. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

శ్రీదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టి దానికి ఆయుర్వేదౌషధములు సేవించుట వలన పొందవచ్చును
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారు చేయు సంస్థ
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు.
ఆలమూరు పోస్టు, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచిలు ఏజన్సీలు కలవు

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 10 విజయవాడ 10-1-1971 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

308781



స్త్రీలకు కావలసిన అన్నిరకముల చీరెలకు
కంచి-ధర్మవరం వెంకటగిరి బెనారస్ పట్టుచీరెలకు
మేవార్ క్లాత్ షాపు విజయవాడ-2 PHONE 5948
మాజేటి రామమోహనరావు విజయవాడ-1 PHONE 6322

ఒరిస్సా ముఖ్యమంత్రి ఆర్. ఎన్. సింగ్ దేవ్ రాజీనామా

అసెంబ్లీని రద్దుచేసి, లోక్‌సభతోపాటు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫారసు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) భువనేశ్వర్, జనవరి 9: ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్ దేవ్ నేటిరాత్రి తమ రాజీనామాను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీకి సమర్పించారు.

రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి, లోక్‌సభతోపాటు అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలనికూడా ముఖ్యమంత్రి గవర్నర్‌కు సిఫారసు చేశారు.

హడావుడిగా ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, అసెంబ్లీని రద్దు చేసి, లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరిపించాలని నిర్ణయించిన పిదప, ముఖ్యమంత్రి శ్రీ సింగ్ దేవ్ తమ రాజీనామాను గవర్నర్‌కు అంద జేశారు.

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అన్సారీ నేటి పాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లేముందు ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ తమ రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. వెంటనే గవర్నరు తమ ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసు కొన్నారు

రాష్ట్రంలో పరిస్థితి విషయమై వివరించే నిమిత్తం వెంటనే బయలుదేరి ఢిల్లీ రావల సిందిగా నేడు గవర్నర్‌కు ఆదేశాలు అందాయి. గవర్నర్ శ్రీ అన్సారీ ఢిల్లీకి బయలుదేరే ముందుగా ముఖ్యమంత్రి తమరాజీనామాలేఖను ఆయనకు అంద జేయడంతో, గవర్నర్ తమ ప్రయాణాన్ని విరమించు కొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీనిరద్దు చేయవలసిందిగా ముఖ్యమంత్రి సిఫారసు చేసినట్లు రాజభవన్ వర్గాలవారు వెల్లడించారు.

గవర్నర్ డాక్టర్ అన్సారీ నేటి రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లబోయే ముందు, సరిగా 7—30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ సింగ్ దేవ్‌ఆయనను కలుసుకొని, తమ రాజీనామా లేఖను అందజేశారు.

శ్రీ సింగ్‌దేవ్ ప్రకటన

ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ తరువాత హడావుడిగా ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా తాను గవర్నర్‌కు సిఫా రసు చేసినట్లు వెల్లడించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు,ఆపద్ధర్మ ప్రభుత్వానికి తాను నాయకత్వం వహించే ప్రసక్తి లేనేలేదని శ్రీ సింగ్‌దేవ్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ రాజీనామా చేసిన దృష్ట్యా, గవర్నర్ తమ ఢిల్లీ ప్రయా ణాన్ని రద్దు చేసుకొన్నారు

ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ తమ రాజీ నామా లేఖను గవర్నర్‌కు సమర్పించి రాజభవన్ నుంచి బయటకు రాగానే ఉత్కళ కాంగ్రెసు నాయకుడు శ్రీ బిజూపట్నాయక్ రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకొన్నారు.

స్వతంత్రపార్టీ నిర్ణయం పట్ల పాత కాంగ్రెస్ హర్షం

ఎన్నికలలో కొత్తకూటమి గెలుపొందే అవకాశాలు హెచ్చువవని శ్రీ నిజలింగప్ప, శ్రీ దేశాయ్ ప్రకటన

కలకత్తా, జనవరి 9: ప్రజాస్వామిక పక్షాల ఫ్రంట్‌లో చేరడానికి స్వతంత్ర పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప, శ్రీ మొరార్జీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో ఈ నూతన కూటమి మంచి విజయం సాధించగలదనే విశ్వాసం తమకు వున్నదని కూడా వారు ప్రకటించారు.

వారిద్దరు నేడిక్కడ విలేఖరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం సమష్టి కార్యక్రమంతో, క్రమశిక్షణతో వ్యవహరించే నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు.

వివిధ రాష్ట్రాలలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పతనమవుతున్నప్పుడు, ఎన్నికల తరువాత కేంద్రంలో అవతరించ బోయే నూతన మిశ్రమ ప్రభుత్వం సుస్థిరంగా వుంటుందనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించగా యింతవరకు ఫ్రంట్ ప్రభుత్వాలు ''వ్యతిరేక''మైన కార్యక్రమాన్ని అనుసరించాయనీ, తాము ఏర్పాటు చేసే ప్రభుత్వం ప్రజాస్వామిక ఆదర్శాల ప్రాతి పదికపై రూపొందించిన ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని అమలు జరుపుతుందనీ శ్రీ మురార్జీదేశాయ్ సమాధాన మిచ్చారు.

పాత కాంగ్రెసు ప్రజాస్వామిక పక్షాలతో మాత్రమే చేతులు కలుపుతుందనీ, కొత్త కాంగ్రెసుతో కాని, ఉభయ కమ్యూనిస్టు పక్షాలతో కాని ఎట్టి విధమైన ఒప్పందాలు కుదుర్చుకోదని తాము యిదివరకే స్పష్టీక రించామని శ్రీ నిజలింగప్ప చెప్పారు. కొన్ని ప్రజాస్వామిక పక్షాలు యిప్పటికే ఫ్రంట్‌లో చేరాయని పేర్కొంటూ, యింకా మరికొన్ని పార్టీలు తమతో చేరగలవనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

'పాత కాంగ్రెసు, జనసంఘ్, ఎస్.ఎస్.పి., స్వతంత్ర కూటమి అధికారంలోకి వస్తే, ప్రధాన మంత్రిని ఎన్నుకోడంలో ఫ్రంట్ పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు తలయెత్తే అవకాశం లేదా' అని ప్రశ్నించగా, ఈ విష యంలో ఎట్టి విధమైన విభేదాలు వుండవని శ్రీ దేశాయ్ చెప్పారు. ఈ ప్రజాస్వామిక పక్షాలకు ఎవరు నాయకుడుగా ఎన్నికవు తారో వారే ప్రధాన మంత్రి అవుతారని కూడా ఆయన చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సర్దుబాట్లను గురించి ప్రస్తావిస్తూ, బాంగ్లా కాంగ్రెస్ ఇంతవరకు తమతో సంప్రతించలేదని శ్రీ నిజలింగప్ప, శ్రీ దేశాయ్ చెప్పారు.

కొత్త కాంగ్రెసు, మార్క్సిస్టు పార్టీలు రెండు తమకు శత్రుపక్షాలేననీ వాటిని ఓడించడమే తమ లక్ష్యమనీ, ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏమీ లేదనీ, ఆ విషయం ప్రజలకు కూడా తెలుసుననీ పాత కాంగ్రెసు నాయకుల్లు అన్నారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి దేశంలో తక్కిన ప్రాంతాలలో పరిస్థితి కంటె భిన్నంగా లేదా అని ప్రశ్నించగా, ''వాస్తవానికి ఎంతమాత్రం తేడా లేదు దీనికి కారకులు ఎవరు? దీనికి కేవలం మార్క్సిస్టు పార్టీ మాత్రమే కారణమా? 'ఇండికేట్', ప్రధాని కారణం కాదా?'' అని శ్రీ దేశాయ్ ఎదురు ప్రశ్న వేశారు

ప్ర: ''ఒక నియోజక వర్గంలో కొత్త కాంగ్రెసు, మార్క్సిస్టు పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ జరిగితే, మీ ఓటర్లకు మీరిచ్చే సలహా ఏమిటి?''

శ్రీ దేశాయ్, శ్రీ నిజలింగప్ప ''ఓటు ఎవరికి వేయవద్దని, మేం మా ఓటర్లకు సలహా యిస్తాం. ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది నిరుపయోగం''

'సేన్‌వర్మ సూచన సమంజసమైనదే'

రానున్న మధ్యంతర ఎన్నికలలో అధికార పక్షం, ఆకాశవాణిని ప్రచారం నిమిత్తం వినియోగించుకోరాదని ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ సేన్‌వర్మ సూచించినట్లు వచ్చిన వార్త పట్ల కూడా శ్రీ నిజలింగప్ప, శ్రీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు ఆయన ఆ విధంగా సూచించడం సమంజసమైనదేనని కూడా వారు వ్యాఖ్యానించారు.

కొందరు అభ్యర్థులపై కేంద్ర, రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు?

ప్రత్యేక తెలంగాణావాదుల విషయంలోనే చిక్కులు ఏర్పడే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 9: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో కొందరు అభ్యర్థులను నిర్ణయించే విష యమై కేంద్ర అధిష్ఠానవర్గం, ఆంధ్రప్రదేశ్ కొత్తకాంగ్రెస్ నాయకత్వం మధ్యలోలోపల విభేదాలు రాజుకుంటున్నట్టు కనిపిస్తున్నది.

ముఖ్యంగా ఇదరు కేంద్ర డిప్యూటీ మంత్రులు శ్రీయుతులు ఎం. ఆర్. కృష్ణ, మహమ్మద్ యూనస్ సలీంలకు పార్టీ టిక్కెట్లు ఇచ్చే విష యంలో ఈ విభేదాలు పొడసూపినట్లు తెలుస్తున్నది.

గత జనరల్ ఎన్నికలలో శ్రీ కృష్ణ తెలం గాణా, కరీంనగర్‌జిల్లా, పెద్దపల్లి రిజర్వుడు నియోజకవర్గంనుండి గెలుపొందారు శ్రీమతి ఇందిరాగాంధీ విధానాలను గట్టిగా బలపరచే వారిలో ఆయన ఒకరు

శ్రీ మహమ్మద్ యూనస్‌సలీం తెలంగాణాలో నల్గొండ నియోజకవర్గం నుండి గెలుపొం దారు. ఆయన కూడా ప్రధానిని బలపరచే వారిలో ఒకరు.

ఈ ఇద్దరు కేంద్ర డిప్యూటీ మంత్రులకూ మధ్యంతర ఎన్నికలలో పార్టీ టిక్కెట్టు ఇవ్వ రాదని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నిన్న సూచించారు.

గతంలో వీరిద్దరూ ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ప్రకటనలు చేశారనే దాన్నిబట్టి ముఖ్యమంత్రి ఇలా చెప్పడం జరిగిందని వూహించ వచ్చు

మద్రాసునుంచి నేడిక్కడికి వచ్చినశ్రీఎం. ఆర్ కృష్ణ 'ఆంధ్రప్రభ' ప్రతినిధితోమాట్లా డుతూ ఈ వైఖరిపట్ల విచారాన్ని వ్యక్తం చేశారు.

''స్థానం నిర్ణయించవలసినది కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు. ఇటీవల సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో నేను తెలంగాణా ప్రజాసమితికోసం పనిచేసినట్లు కొందరు ప్రధానమంత్రికి నొక్కినట్లు కనిపిస్తున్నది. అలాంటి కథలు వినడం నాకు కుతూహలంగా ఉంది'' — అన్నారు శ్రీ కృష్ణ.

''తెలంగాణా సమస్యకు ఒక పరిష్కార మార్గం కనుగొనాలని విశ్వసించే వారిలో నేనొకడను. నేను తెలంగాణాకు చెందినవాడ నగుటచే కేవలం ప్రేక్షకునిలా చూస్తూ వూరుకోలేను. డాక్టర్ చెన్నారెడ్డిని సంభాషణ లకు ప్రధాని ఆహ్వానించి నప్పుడు నేను సంతో షించాను. శ్రీ చొక్కారావుతోపాటు డాక్టర్ చెన్నారెడ్డిని నేను కలుసుకున్నాను తరవాత నా సంభాషణల ధోరణిని గురించి ముఖ్య మంత్రికి తెలియజేశాను'' — అని శ్రీ కృష్ణ వివరించారు.

ప్రస్తుతసభ్యులకు — ముఖ్యంగా మంత్రు లైనవారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చి, ఆవిధంగా రెండవశ్రేణి నాయకత్వాన్ని సృష్టించాలని కేంద్ర కొత్తకాంగ్రెస్ విధాన మైనట్లు స్పష్టమవుతున్నది. ప్రత్యేక తెలంగాణా వాదన అంటే బొత్తిగా గిట్టని రాష్ట్ర కొత్త కాంగ్రెస్ నాయకత్వానికి, కేంద్రం అనుసరి స్తున్న ఈ వైఖరికి మధ్య వైరుధ్యం ఏర్పడు తున్నది.

కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం ప్రాతి నిధ్యం ప్రశ్న కూడా ఒకటి ఉన్నది. శ్రీ యూనస్ సలీంను అభ్యర్థిగా నిర్ణయిస్తే కొంత ప్రాతినిధ్యం లభిస్తుంది.

చంద్రతలంపై సూర్యోదయం: తిరిగి లూనోఖోడ్ సంచలనం

మాస్కో, జనవరి 9: సోవియట్ యూనియన్ ప్రయోగించిన లూనో ఖోడ్—1 చంద్రతలంపై 'రెండవరాత్రి' కూడా గడిపిన తరువాత తిరిగి పనిచేయడం ప్రారంభించిందని టాస్ వార్తాసంస్థ నేడు ప్రకటించింది.

చంద్రతలంపై 'వర్ష సముద్ర' ప్రాంతంలో డిసెంబర్ 22వ తేదీన పగటి కాలం ముగిసి రాత్రి ప్రారంభం కావడంతో లూనోఖోడ్ సంచారం విరమించి ఒకచోట నిలిచిపోయింది.

నిన్న తిరిగి సూర్యోదయం అయిన తరువాత, భూతల కంట్రోలు కేంద్రం లోని శాస్త్రవేత్తల ఆదేశానుసారం, లూనో ఖోడ్‌లోని పరికరాలు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. అందులోని బ్యాటరీలు సౌరశక్తి ప్రభావంతో తిరిగి లూనోఖోడ్ శాస్త్ర ప్రయోగాలకు కావలసిన శక్తిని సరఫరా చేస్తాయి. అయితే, లూనోఖోడ్ చంద్రోపరితలంపై తిరిగి సంచరించడం ప్రారంభించిందీ లేనిదీ టాస్ వివరించ లేదు. ఎనిమిది చక్రాలుగల ఈ చంద్ర శకటం, నవంబర్ 17 వ తేదీన చంద్ర తలంపై అవతరించి వచ్చటినుంచి ఇంత వరకు సుమారు మైలుదూరం పైగా యశేస్వగా విహరించింది

బ్రిటన్ ఇండియాలమధ్య సంబంధాలలో 'నూతనాధ్యాయం'

తరతరాల మైత్రి మరింత పటిష్ఠం కాగలదని శ్రీ హీత్ అభిభాషణ; ఢిల్లీలో స్వాగతసత్కారాలు

న్యూ ఢిల్లీ, జనవరి 9: బ్రిటన్, ఇండియా ప్రధాన మంత్రులు తమ మధ్య జరిగిన చర్చలు ఉభయ దేశాలమధ్య ఎన్నో ఏళ్లబట్టి వస్తూ వున్న సత్సంబంధాలు మరింత పటిష్ఠం కాగల వని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగు రోజులపాటు ఇక్కడ పర్యటించ డానికై వచ్చిన బ్రిటిష్ ప్రధాని ఎడ్వర్డ్‌హీత్ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశానికి ముందు శ్రీమతి ఇందిరాగాంధీతో జరిపే చర్చలవల్ల వారికి చాలా ఉపయోగం వుండగలదని అన్నారు.

బ్రిటన్, ఇండియాలలో ఇటీవల వచ్చిన పరిణామాలను గూర్చి ప్రస్తావిస్తూ ఎన్నో ఏళ్లబట్టి వున్న సంబంధాలు మూలానే గాక, వర్తమానాన్ని నిర్మలంగా గ్రహించడం వల్ల ఉభయ దేశాలమధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.

హీత్‌కు స్వాగతం చెప్తూ శ్రీమతి ఇందిరా గాంధి ఆయన పర్యటన, ఢిల్లీలో ఆయనతో జరిపే చర్చలు ఇండియా, బ్రిటన్‌ల మధ్య మరింత సదవగాహన పెంపొందడానికి దోహదం చేయగలవని అన్నారు.

ఇండియా, బ్రిటన సంబంధాలు ప్రపం చంలో శాంతి, సౌభాగ్యాలు అభివృద్ధి చెందడా నికి తోడ్పడగలవని విమానాశ్రయం వద్ద ఉభయ దేశాల ప్రధానులు వ్యాఖ్యానించారు.

ఇండియా స్వాతంత్ర్యం పొంది నప్పటి నుండి ఉభయ దేశాలమధ్య ఏర్పడ్డ మైత్రిని పెంపొందించ చేసుకోడానికి హీత్ పర్యటన అవకాశం కల్పిస్తుందని శ్రీమతి గాంధి అన్నారు

ఈ పర్యటన ఇండియా ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను, వాటిని పరిష్కరించ డానికి దేశం సాగిస్తున్న అత్యద్భుత కృషిని గ్రహించడానికి శ్రీ హీత్‌కు వీలు కల్పిస్తుందని ప్రధాని అన్నారు

ఇండియా, బ్రిటన్ సంబంధాలు అంత ర్జాతీయ అవగాహనను పెంపొందించుట చేయు గలవని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని పొగిడి వచనాలకు సమాధానం ఇస్తూ శ్రీ హీత్ ఇండియా, బ్రిటన్ దేశాలు శాంతిని అభిలషిస్తున్నాయని అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాల మధ్యగల ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి ఉభయ దేశాలు సమైక్య కృషి చేయగలవని అన్నారు

''మానవుని మతం, జాతి, వర్ణం ఏదైనప్ప టికీ సమానత్వాన్ని మరింత విస్తృత ప్రాతి పదికపైన గుర్తించడానికి మేము కృషి సాగిస్తాం' అని ఆయన అన్నారు. ప్రపం చంలో శాంతి, సామరస్య, సౌభాగ్య సంపద లను పెల్లిపిరియ చేయాలన్న అత్యుత్కృష్ట లక్ష్యాన్ని సాధించడంలో తమ ప్రయత్నాలు పూర్తిగా జయప్రదం కాగలవని శ్రీ హీత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎడ్వర్డ్‌హీత్‌కు విమానాశ్రయంలో భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, ఇతర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఢిల్లీలోని విదేశీ దౌత్యాధికారులు స్వాగతం ఇచ్చారు

భారత సైనికదళాలు బ్రిటిష్ ప్రధానికి విమానాశ్రయం వద్ద సైనిక వందనం సమర్పించాయి

ప్రధానితో సమావేశం

రాష్ట్రపతి భవన్‌కు శ్రీ హీత్ వచ్చిన వెంటనే ఆయన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని కలుసుకొన్నారు.

ఇటీవల అపోహలకు గురి అయిన ఇండియా, బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలను గూర్చి రేపు ప్రారంభమయ్యే చర్చలలో ఉభయ ప్రధా నులు సమగ్రంగా పరిశీలిస్తారు

కొత్త బ్రిటిష్ వలస చట్టం, దక్షిణాఫ్రి కాకు బ్రిటిష్ ఆయుధాల అమ్మకంకొనసాగింపు సమస్య, హిందూ మహాసముద్రంలో స్థావరాలు వృద్ధి చేయడానికి అమెరికాతో సహకారం ముఖ్యంగు సమస్యలను వారు చర్చిస్తారు.

విద్యార్థుల ప్రదర్శనలు

శ్రీ ఎడ్వర్డ్‌హీత్ ఇక్కడకు రాగానే, ఆఫ్రికా విషయంలో బ్రిటన్ అనుసరిస్తున్న విధానానికి నిరసన వ్యక్తం చేస్తూ 100మంది ఆఫ్రికా, భారతీయ విద్యార్థులు ఢిల్లీ విమా నాశ్రయం బయట ప్రదర్శనలు జరిపారు 'హీత్' వ్యతిరేక నినాదాలు చేశారు.

ఇండో - పాక్ సంబంధాలు: హీత్ మౌనం

పాకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ యాహ్యాఖాన్, బ్రిటన్ ప్రధాని శ్రీ హీత్‌ల మధ్య నేడు రెండు గంటలసేపు జరిగిన చర్చలలో ఇండియా —పాకిస్తాన్ సంబంధాలపై శ్రీ హీత్ ఎట్టి వ్యాఖ్య చేయలేదు

ఈ సంబంధాలను గూర్చి అడిగిన శ్రీ యాహ్యాఖాన్ హీత్ నుండి ఎట్టి వ్యాఖ్యను రాబట్ట లేకపోయారని అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది.

ఒరిస్సాలో 28న ప్రధానిచే పార్టీ ఎన్నికల ప్రచారం

భువనేశ్వర్, జనవరి 9 ఒరిస్సాలో కొత్త కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈ నెల 28 వ తేదీన ప్రారంభిస్తారు.

అబ్దుల్లాతోసహా ప్లెబిసైట్ ఫ్రంట్ నాయకులపై ఆంక్షలు

3 మాసాలవరకు జమ్ము-కాశ్మీర్‌లో ప్రవేశించ రాదని ఉత్తర్వు: వేర్పాటుశక్తులపై ప్రభుత్వచర్య

న్యూఢిల్లీ, జనవరి 9— మూడు మాసాలపాటు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశించ రాదని షేక్ అబ్దుల్లా పైన, ప్లెబిసైట్ ఫ్రంట్ నాయకులు శ్రీ మీర్జా అఫ్‌జల్‌బేగ్, శ్రీ జి. ఎం షాల పైన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

జమ్ము—కాశ్మీర్ ప్రజారక్షణ చట్టం క్రింద ఈ ఆంక్ష ఉత్తర్వులు జారీ చేయబడి నవి.

షేక్‌పైన ఆయన అల్లుడు, ప్లెబిసైట్ ఫ్రంట్ కార్యదర్శి శ్రీ జి. ఎం. షా పైన ఆంక్ష ఉత్తర్వులు న్యూఢిల్లీలో షేక్‌అబ్దుల్లా నివాస భవనంవద్ద నేటిఉదయం 5—30 గంటలకు వారికి అంద జేయడం జరిగింది.

ప్లెబిసైట్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీ మీర్జా అఫ్‌జల్ బేగ్‌పైన ఆంక్ష ఉత్తర్వులు నిన్న సాయంత్రం ఆయన జమ్ము నుండి శ్రీ నగర్‌కు కారులో వస్తుండగా జారీ చేశారు.

శ్రీ బేగ్ తిరిగి న్యూఢిల్లీ వెడుతున్నట్లు తెలుస్తున్నది.

ఈ ముగ్గురు నాయకులపైన ఆంక్ష ఉత్త ర్వులు జారీ చేయడానికి గలకారణాలు ఏ విటో ఉత్తర్వులో పేర్కొనబడలేదు అంతే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వేర్పాటు ధోరణులను అణచివేయడానికి ఈ చర్య తీసు కున్నట్లు భావిస్తున్నారు.

ఈ ముగ్గురినీ అరెస్టు చేయలేదు. కాని జమ్ము—కాశ్మీర్‌లో ప్రవేశించరాదని వీరికి చెప్పారు. వీరు వారంరోజులుగా తమ స్నేహితు లతో సంప్రతింపులు జరుపుతూ రాజధాని లోనే ఉన్నారు. వారు రెండుసార్లు పాక్ హైకమిషనర్ శ్రీ సజ్జాద్ హైదర్‌ను కలుసు కున్నారు.

కాశ్మీర్‌నుంచి పోలీసు బృందంతోవచ్చిన పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ నిషే ధాజ్ఞలను షేక్ అబ్దుల్లాకు, శ్రీ షాకు అంద జేశారు.

వారు ఈరోజు శ్రీనగర్ వెళ వలసిఉన్నది

వీరు ఒక్క జమ్ము—కాశ్మీర్‌లో ప్రవే శించకూడదుకాని తక్కిన దేశంలో స్వేచ్ఛగా తిరగవచ్చు.

ఇప్పుడు మీరేం చేస్తారని అడగ్గా జవాబు చెప్పడానికి శ్రీ షేక్, శ్రీ షా నిరాకరించారు.

''వేచి చూడండి'' అని మాత్రం అన్నారు

శ్రీ బేగ్ ఢిల్లీకివచ్చినతరవాత ఏంచేయాలో వీరు నిర్ణయించుకో గలరని తెలుస్తున్నది.

ఇటీవల రాష్ట్రాన్ని సందర్శించిన అనేక మంది పార్లమెంటుసభ్యులు అక్కడ జాతి వ్యతిరేక ప్రచారం ఉధృతంగా సాగుతు న్నట్టు తెలిపారు ఈ వేర్పాటు శక్తులపై తీవ్రచర్యలు తీసుకుంటామనికూడా ముఖ్య మంత్రి శ్రీ సాదిక్ ఇటీవల ఒక ప్రకటనలో హెచ్చరించడం జరిగింది.

ప్లెబిసైట్ ఫ్రంట్ నాయకులపై ఆంక్షలు విధించడాన్ని గురించి జాతీయ మహాసభ అధ్యక్షుడు శ్రీ షామ్‌లాల్ సరవ్ వ్యాఖ్యానిస్తూ షేక్‌అబ్దుల్లా ఆయన అనుచ రులు అనుసరించిన వైఖరి అవాస్తవికమైన దని, వారి వైఖరి మూలంగా రాష్ట్ర ప్రగతి ఎంతగానో కుంటు పడినదని అన్నారు.

వారు ఇప్పటికైనా వాస్తవ వైఖరిని అవ లంబిస్తే ప్రజలసానుభూతిని పొందగలరని అన్నారు.

ఒకవైపు ఫ్రంట్ నాయకులపై ఆంక్షలు విధించడంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో గల ఫ్రంట్ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు దాదాపు 300 మందిని అరెస్టుచేశారు. ప్రివెంటివ్ డిటెన్షన్‌చట్టం క్రింద వీరిని నిర్బంధించడం జరిగింది.

'చరఖా' యుద్ధం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూ ఢిల్లీ, జనవరి 9: కాంగ్రెసు ఎన్నికల చిహ్నమైన ''కాడి జోడెద్దుల'' పై ఉభయ కాంగ్రెసుల మధ్య సాగుతున్న పోరాటం ఇంకా ఎటూ తేలకముందే, రెండు పార్టీలు ''చరఖా'' గుర్తుపై తిరిగి పోరా టానికి ఉద్యుక్త మవుతున్నవి.

రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమ ఎన్నికల చిహ్నంగా ''చరఖా'' ను కేటా యించాలని పాత కాంగ్రెసు కోరగా, నేడు కొత్త కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ కూడా ''చరఖా'' తమకే దక్కాలని ప్రకటించడంతో, ఉభయ పక్షాల మధ్య తిరిగి కొత్తపోరాటం ప్రారంభ మయింది.

''చరఖా'' తమ పార్టీ జెండాలో ఒక భాగమని, అందువల్ల దానిని ఎట్టి పరిస్థితులలోను మరొక పార్టీకి కేటా యించడానికి ఎంతమాత్రమూ వీలులేదని స్పష్టం చేస్తూ శ్రీ బహుగుణ నేడు ఎలక్షన్ కమిషన్‌కు ఒక లేఖ వ్రాశారు. 'చరఖా' గుర్తు న్యాయంగా తమకు మాత్రమే చెందాలని శ్రీబహుగుణ ఆలేఖలో ప్రకటించారు.

ఎన్నికల ''ముసుగు'' క్రింద విద్రోహ చర్యలకు ప్లెబిసైట్ వ్యూహం

కాశ్మీర్ ఆర్థికమంత్రి శ్రీ డోగ్రా వెల్లడి

జమ్మూ, జనవరి 9: జమ్మూ కాశ్మీర్‌లో విద్రోహ చర్యలకు, పాకిస్తాన్‌అనుకూలవేర్పాటు కార్యకలాపాలను సాగించడానికి రానున్నమధ్యం తర ఎన్నికలను ఒక ''ముసుగు''గా వినియో గించుకొనడానికి ప్లెబిసైట్ ఫ్రంట్‌వ్యూహం పన్నినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ జి ఎన్ డోగ్రా నేడిక్కడ వెల్లడించారు.

ఎన్నికలలో పోటీ చేయడానికి, ఇతర విద్రోహకార్యకలాపాలను ఉధృతం గావించ డానికి ప్లెబిసైట్‌ఫ్రంట్ ఇప్పటికే తగినన్ని నిధులను సేకరించినట్లు ప్రభుత్వానికి వర్త మానం అందినదని శ్రీ డోగ్రా నేడు పత్రికా గోష్ఠిలో వెల్లడించారు.

ప్లెబిసైట్‌ఫ్రంట్ కార్యకర్తలను ప్రివెం టివ్ డిటెన్షన్ చట్టం క్రింద నిర్బంధం లోనికి తీసుకోవడంలోగాని లేదా షేక్‌అబ్దుల్లా, మీర్జాఫజల్‌బేగ్‌లపై ఆంక్షలను విధించడం లోగాని ఏమాత్రం జాప్యం చేసినా రాష్ట్ర భద్రతకు ప్రమాదం వాటిల్లేదని, అందు వల్ల ప్రభుత్వం తీవ్రమైన చర్యలను గైకొన వలసివచ్చినదని ఆయన తెలియజేశారు

ప్రస్తుతం బొంబాయిలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జి ఎమ్ సాదిక్‌కు రాష్ట్ర ములో పరిస్థితిని గురించి ఎప్పటి కప్పుడు తెలియజేయడం జరుగుతున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతం'' గా వున్నదని శ్రీ డోగ్రా ప్రకటించారు.

''మూడు వందల మందికి పైగా ప్లెబి సైట్ ఫ్రంట్‌కార్యకర్తలను, కార్యవర్గ సభ్యు లను అరెస్టు చేయడం, సాదిక్ ప్రభుత్వం అనుసరించిన విధానానికి విరుద్ధం కాదా?''అని పత్రికలవారు ప్రశ్నించగా ''రాష్ట్ర మను గడకే ప్రమాదం వాటిల్లినప్పుడు ఎట్టి చర్య గైకొనకుండా ప్రభుత్వం ఏ విధంగా మవు నంగా ఉండ గలదు''? అని శ్రీ డోగ్రా తిరిగి సూటిగా ప్రశ్నించారు

జాతీయ ప్రజా జీవనంలో ఒక భాగంగా మారడానికి ప్లెబిసైట్‌ఫ్రంట్‌కు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చినదని, అయితే ఈ అవ కాశాన్ని ప్లెబిసైట్‌ఫ్రంట్ దుర్వినియోగం చేసుకొన్నదని శ్రీ డోగ్రా స్పష్టం చేశారు.

''ప్రభుత్వం ఇంకా సరళమైన వైఖరిని అవలంబిస్తున్నది అయితే విద్రోహ చర్యలను అరికట్టడం ప్రభుత్వ బాధ్యత'' అని కూడా శ్రీ డోగ్రా ప్రకటించారు.

షేక్ అబ్దుల్లా వైఖరి

న్యూఢిల్లీ, జ. 9 జమ్మూ కాశ్మీర్‌లో వ రాదు నెలలవరకు ప్రవేశించరాదని నిషే ధిస్తూ తనకు ఉత్తర్వులు జారీ చేయబడిన తరువాత, తనను కలుసుకొనడానికి వచ్చిన పత్రికల వారితో మాట్లాడడానికిషేక్‌అబ్దుల్లా నేడు నిరాకరించారు

ప్లెబిసైట్‌ఫ్రంట్ ప్రధానకార్యదర్శి షేక్ అబ్దుల్లా అల్లుడు అయిన శ్రీ జి ఎమ్. షాకు కూడా ఇదే విధంగా నిషేధపు ఉత్తర్వు లను జారీ చేయడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఇక్కడషేక్ అబ్దుల్లాకు కేటాయించిన బంగళాలో ప్రస్తుతం షేక్ అబ్దుల్లా, శ్రీ షాలు బస చేస్తున్నారు.

శ్రీ ప్రేమ్‌నాథ్‌సిన్ విమర్శ

షేక్ అబ్దుల్లాపై ఆంక్షలు విధించడం, కాశ్మీర్‌లో అనేకమంది ప్లెబిసైట్‌ఫ్రంట్ కార్యకర్తలను అరెస్టు చేయడం ''రాజకీయ ప్రయోజనాలకోసం'' ఉద్దేశించ బడినచర్యగా కానవస్తున్నదని పి ఎస్ పి ప్రధానకార్యదర్శి శ్రీ ప్రేమ్‌సిన్ నేడిక్కడ విమర్శించారు.

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరుగ నున్న తరుణంలో ప్రభుత్వం ఈచర్యలుగైకొన్న దృష్ట్యా, అనేక అనుమానాలకు ఆస్కారం ఏర్పడినదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 8 లోక్‌సభ సీట్లకు సి.పి.ఐ. అభ్యర్థులు

మరికొన్ని స్థానాలకు కూడా పోటీ చేయాలని కార్యవర్గం తీర్మానం

విజయవాడ, జనవరి 9 లోక్‌సభకు జరగ నున్న మధ్యంతర ఎన్నికలలో రాష్ట్రంలో ఎనిమిది నియోజకవర్గాలలో పోటీచేయనున్న సి పి ఐ. అభ్యర్థుల పేర్లను ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి కార్యవర్గం నేడు ప్రక టించింది

ఈనెల 7, 8 తేదీలలో ఇక్కడ శ్రీ ఎ గురవారెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యవర్గ సమావేశంలో, రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ క్రింది నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను నియ మిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

లోగడ ప్రకటించిన నియోజక వర్గాలతో పాటు అమలాపురంలో కూడా పోటీ చేయడా నికి నిర్ణయిస్తూ తీర్మానించారు.

కడప — శ్రీ వై ఈశ్వరరెడ్డి, నెల్లూరు — శ్రీ స్వర్ణ వేమయ్య, కావలి — శ్రీ జి ఎల్లమందారెడ్డి, గుంటూరు — శ్రీ వేముల కృష్ణ శ్రీకృష్ణ, విజయవాడ — శ్రీ దాసరి నాగభూషణరావు, ఏలూరు — డాక్టర్ వి బి జి తిలక్, రాజమండ్రి — శ్రీ చిట్టూరి ప్రభాకర చౌదరి, అమలాపురం — శ్రీ భూపతి వెంకట వరసయ్య లేదా యాద దేవ దాసం

నరసాపురం స్థానానికి అభ్యర్థి పేరును తర వాత ప్రకటిస్తారు.

కృష్ణనగర్ వ్యాపారికి కత్తిపోట్లు

కృష్ణనగర్, జనవరి 9. మార్క్సిస్టుపార్టీ మద్దతుదారుడని భావిస్తున్న శ్రీ గౌర్ సుందర్ డే (30) అనే వ్యాపారిని నిన్న రాత్రి ఎవరో కత్తితో పొడిచి గాయపరిచారు.

ఈ సందర్భంలో బంగ్లాకాంగ్రెస్ మద్దతు దారులనిభావిస్తున్నముగ్గురినిఅరెస్టుచేశారు.

శ్రీనగర్‌లో హర్తాళ్

శ్రీనగర్, జనవరి 9. షేక్‌అబ్దుల్లాపైన, ఇద్దరు ప్లెబిసైట్ ఫ్రంట్ నాయకులపైన ఆంక్షలు విధించినందుకు ఫ్రంట్ కార్యకర్తల అనేకమందిని నిర్బంధించినందుకు నిరసనగా నేడు శ్రీనగర్‌లోను, రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలలోనూ పాక్షికంగా హర్తాళ్ జరిగింది.

సాధారణనామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్దశి

1971 జనవరి 10. ఆదివారం

చతుర్దశి సా 5-46 వరకు

ఆర్ద్ర తె 4-55 వరకు

వర్జ్యం ప 12-44 ను 2-24 వరకు

శరీరంలోనుండి పైకిలేచినట్లు స్వప్నం

శరీరంలోనుండి వెలికేగి ఆకాశంలో తేలియాడుతున్నట్లు కొందరికి స్వప్నం రావడం కద్దు. ఇట్టి సందర్భంలో ఆ రీతిగా వెలికేగునది ప్రాణమయ శరీరం.ఇట్లు వెలికేగుటలో కొందరికి, ఈ స్థూలశరీరంతో పైకి లేస్తున్నట్లు తోచడంకూడా ఉన్నది. కాని, ఆ లేచునది ప్రాణమయ శరీరం మాత్రమే.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1971 జనవరి 10 ఆదివారం

స్వతంత్రపార్టీ సముచిత నిర్ణయం

దేశములో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పడిన త్రిపక్షకూటమిలో చేరాలని స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానించడంతో లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామిక శక్తుల విజయావకాశాలు హెచ్చినవి. జాతీయ కార్యవర్గం మరి ఏ నిర్ణయం చేసినా అది స్వతంత్రపార్టీ ఆశయాలకు, ప్రధాన లక్ష్యానికే విరుద్ధంగా ఉండేది. స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ రాజగోపాలాచారి 1952వ సంవత్సరంనుంచీ దేశంలో కమ్యూనిస్టు, నియంతృత్వ శక్తుల ప్రతిఘటనకే వారి శక్తినంతనూ వినియోగిస్తూ వచ్చారు. స్వతంత్ర భారతదేశ ప్రథమ గవర్నరు జనరల్ పదవినుంచి విరమించిన తరువాత 1952వ సంవత్సరంలో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీ, ప్రజాపార్టీతో చేరి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఏర్పడినప్పుడు రాష్ట్రాన్ని ఆ ప్రమాదంనుండి రక్షించడానికి శ్రీ రాజగోపాలాచారి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. తిరిగి ఆ బాధ్యతను ఆయనకు నిర్వహిస్తున్నారు. కనుక వారు స్థాపించిన స్వతంత్రపార్టీ ప్రస్తుత క్లిష్ట సమయంలో వేరొక విధమైన నిర్ణయం తీసే అవకాశం లేదు.

శ్రీమతి ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలలో ముస్లింలీగ్, డి.ఎం.కె., ప్రజా సోషలిస్టుపార్టీల తోనేగాక రెండు కమ్యూనిస్టుపార్టీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించడంవల్ల ప్రజాస్వామ్యంలో విశ్వాసంగల పక్షాలు సంఘటితం కావడం తప్పనిసరి అయింది. భారతదేశానికి మతశక్తుల వల్లనూ, నియంతృత్వ శక్తుల వల్లనూ ప్రమాదం ఏర్పడుతున్నప్పుడు ప్రధానమంత్రి ఆ రెండు శక్తులతోసమాధానపడడం విపరీతంగా వుంది. స్వర్గీయ పండిత జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా వున్న పదహారు సంవత్సరాలలోనూ మతపక్షాలనూ, కమ్యూనిస్టు పక్షాన్ని ప్రతిఘటించుతూ వచ్చారు. 1948వ సంవత్సరంలో భారతీయ కమ్యూనిస్టులు దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి అనేక ప్రాంతాలలో విధ్వంసచర్యలను సాగించినప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ కమ్యూనిస్టులను అణచివేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకున్న విషయం శ్రీమతి ఇందిరాగాంధీకి తెలియనిది కాదు.

కమ్యూనిస్టు చైనా 1962వ సంవత్సరంలో భారతదేశంపై దురాక్రమణ జరిపినప్పుడు కమ్యూనిస్టుపార్టీ చైనాను సమర్థించిన విషయాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ మరచిపోయి వుండవచ్చును గాని ప్రజలు మర్చిపోలేదు. అతివాద కమ్యూనిస్టులు ఇప్పటికీ 1962వ సంవత్సరంలో చైనా ఆక్రమించిన భారత భూభాగం చైనాకే చెందాలని వాదించుతూ వున్నారు. ఆ ప్రాతిపదికపై భారతదేశం చైనాతో రాజీ పడాలని వీరు వాదిస్తూనే వున్నారు. వీరితో కూడా ఎన్నికల సర్దుబాట్లు చేసుకునేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రయత్నిస్తున్నారంటే, తిరిగి కొత్తకాంగ్రెసు అధికారంలోకివస్తే దేశం ఏమవుతుందో ఊహించుకోవలసిందే. సోషలిస్టు విధానాల పేరిట శ్రీమతి ఇందిరాగాంధీ గత రెండు సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీన మొనర్చినవి. దేశంలో కమ్యూనిస్టుశక్తులు విజృంభించడానికి ఇంతకంటే అనుకూలమైన పరిస్థితులు వుండవు.

మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామిక పక్షాలు ప్రతిఘటించవలసింది కొత్తకాంగ్రెసును మాత్రమే గాదు. యథార్థానికి శ్రీమతి ఇందిరాగాంధీ మతశక్తులతోనూ, కమ్యూనిస్టులతోనూ చేరిన తరువాత కొత్తకాంగ్రెసు వ్యక్తిత్వమేలేదు. ఎన్నికల అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పూర్తిగా కమ్యూనిస్టులపై ఆధారపడవలసివుంటుంది. ప్రపంచ చరిత్రను పరిశీలించితే కమ్యూనిస్టుల సహాయంతో అధికారంలోకి వచ్చినవారు ఎవ్వరూ స్వతంత్రంగా ఎంతోకాలం అధికారంలో వుండలేక పోయినారు. కమ్యూనిస్టుపార్టీ ప్రజాస్వామ్యాన్ని గాని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గాని సహించదని చకన వేకియాలో సోవియట్ సైనిక జోక్యం స్పష్టం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ విధానాలు దేశంలో కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడ్డానికే తోడ్పడుతున్నవి.

అందువల్లనే మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామికపక్షాలు కమ్యూనిస్టు ఐక్యసంఘటనను ప్రతిఘటించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. స్వతంత్రపార్టీ, జనసంఘ్, సంయుక్త సోషలిస్టుపార్టీ, పాతకాంగ్రెసు నాయకులు ఈ అవసరాన్ని గుర్తించ కలగడం దేశ భవిష్యత్తునకు శుభ సూచకమే.

ఉస్మానియా ఉద్యోగుల సమ్మె విరమణ

హైదరాబాద్, జనవరి 9: ఉస్మానియా యూనివర్శిటీ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రాయూనివర్శిటీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నేడు సమ్మె విరమించారు. ఏలుగురు ఉద్యోగులను సంపిన ఒత్తరన్ ఉత్తరువులను వైన్ చాన్సలర్ ఉపసంహరించాలని కోరుతూ వీరు ఈనెల ఆరవ తేదీనుంచి సమ్మె చేస్తున్నారు. ఈవిషయాన్ని పరిశీలించ గలవని వైస్ చాన్సలర్ హామీ ఇచ్చిన దృష్ట్యా సమ్మె విరమించడం జరిగిందని ఉద్యోగుల సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.

స్వతంత్రపార్టీ ఎన్నికల ప్రణాళికగా పాతకాంగ్రెస్[ఎ.ఐ.సి.సి.]తీర్మానం

పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం

మద్రాసు, జనవరి ఎ.ఐ.సి.సి.(పాత కాంగ్రెస్) కిందటి జూన్ 28న చేసిన ఆమోదించిన తీర్మానాన్ని తమ ఎన్నికల ప్రణాళికగా అంగీకరిస్తున్నట్లు స్వతంత్రపార్టీ జాతీయ కార్యవర్గం నేడు ఆమోదించింది.

సమావేశం అనంతరం స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ మసానీ పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ, ఎ. ఐ. సి. సి. తీర్మానంలో, జాతీయ ప్రాముఖ్యం గల కొన్ని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తమ పార్టీ ఎన్నికల ప్రణాళికకు ఒక ఉపోద్ఘాతం తయారు చేయగలమని చెప్పారు.

దేశంలో కమ్యూనిస్టు ప్రవాదాన్ని నివారించడానికి జాతీయ ప్రజాస్వామ్య పక్షాలన్నీ సమైక్యం కావాలని ఎ. ఐ. సి. సి. (పాత కాంగ్రెస్) తన జూన్ 28తీర్మానంలోవిజ్ఞప్తి చేసింది. భారతదేశ సమైక్యత, పౌరులకు రాజ్యాంగం ప్రసాదిస్తున్న హక్కుల పరిరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, పౌరులందరికీ సమాన హక్కులు గల సెక్యులర్ సమాజ స్థాపన, ఈ నాలుగు అంశాలపై ప్రజాస్వామ్య పక్షాలు సమైక్యం కావచ్చునని ఈ తీర్మానంలో పాత కాంగ్రెస్ సూచించింది.

కిందటి సంవత్సరం జూన్ 28న పాత కాంగ్రెస్ ఈ తీర్మానం ఆమోదించినవెంటనే తాము, జనసంఘం అధ్యక్షుడు శ్రీ వాజపేయి తమ హర్షం ప్రకటించామని శ్రీ మసానీ పత్రికా ప్రతినిధులతో అన్నారు.

"కేంద్రంలో కొత్త కాంగ్రెస్‌కు బదులుగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు పాత కాంగ్రెస్ తీర్మానం పేర్కొన్న అంశాలు ప్రాతిపదికగా ఉండగలవని మేము విశ్వసిస్తున్నాము" అని శ్రీ మసానీ అన్నారు.

స్వతంత్రపార్టీ తన స్వార్థాన్ని వదలుకొని పాత కాంగ్రెస్ తీర్మానాన్నే తమ ఎన్నికల ప్రణాళికగా స్వీకరించిందని, అయితే ఇంతమాత్రాన రెండు పార్టీలు విలీనం అవబోతున్నాయని భావించరాదని శ్రీ మసానీ అన్నారు.

స్వతంత్రపార్టీ నిర్ణయానికి నాదిక్‌అలీ హర్షం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రజాస్వామిక ఫ్రంట్‌లో చేరాలని స్వతంత్రపార్టీ చేసిన నిర్ణయాన్ని పాతకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ హర్షించారు. కొన్ని పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకొనడానికి పాత కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఆపార్టీలతో పాత కాంగ్రెస్ అభిప్రాయ భేదాలున్నాయని, అయితే, ఉమ్మడిగా ఎదురవుతున్న ప్రమాదం దృష్ట్యా ఈ విభేదాలకు ప్రాముఖ్యం లేదని ఆయన అన్నారు.

అధికారంలో వున్న పార్టీ కేంద్రంలో తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి మధ్యంతర ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తున్నది. ఈ ప్రయత్నంలో ఆ పార్టీ ప్రజాస్వామిక సిద్ధాంతులనే అంటిపెట్టుకొని వుండదు. కేవలం దవుర్జన్య కాండలో నమ్మకం వున్నవారివల్లనే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని భావించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నదంటూనే, ఆచరణలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారివల్ల కూడ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతున్నది.

ఈ ప్రమాదాన్ని సవ్యంగా ఆకళింపు చేసుకొన్న ప్రజాస్వామిక పక్షాలు కలిసికట్టుగా పనిచేయడం అత్యవసరం అని ఆయన అన్నారు.

అస్సాంలో లోక్‌సభ స్థానాలకు క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

న్యూఢిల్లీ, జనవరి 9: తేజపూర్ లోక్‌సభా నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ త్రిపాఠి అభ్యర్థిత్వాన్ని గురించి అస్సాం క్రొత్త కాంగ్రెస్ ఎన్నికలసంఘం కేంద్ర పార్లమెంటరీబోర్డుకు సిఫార్సుచేసింది.

ఈ సంఘం కేంద్రమంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నివాసంలో నిన్న రాత్రి సమావేశమయి, రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎన్నిక చేసింది.

శ్రీ కె. కామరాజ్

మద్రాసు, జనవరి 9: పాత కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరయ్యే నిమిత్తం శ్రీ కె. కామరాజ్ ఎలుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఆయన ఈ నెల 14న ఇక్కడికి తిరిగివస్తారు.

విశాఖకు నేడే ఉన్నతాధికారుల రాక

జనవరి 20న ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ఏర్పాట్లు

విశాఖపట్నం, జనవరి 9: ఉక్కు ఫ్యాక్టరీ స్థలాన్ని స్వయంగా పరిశీలించడానికి, జనవరి 20న ప్రధానమంత్రిచే జరగనున్న శంకుస్థాపన మహోత్సవానికి ఏర్పాట్లు చూడడానికి న్యూఢిల్లీనుంచి, హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు రేపు ఇక్కడికి వస్తున్నారు.

వీరు ఒకరోజు ఉంటారు. వీరిలో కేంద్ర ఉక్కు, భారీఇంజనీరింగ్‌శాఖ కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమల డైరెక్టరు, ఉక్కు ఫ్యాక్టరీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ నరేంద్ర లూథర్, పట్టణ ప్లానింగ్‌డైరెక్టరు శ్రీ జి. వెంకట్రామరెడ్డి, రోడ్లు భవనాల చీఫ్‌ఇంజనీర్ శ్రీ ఎ. ఆర్.సత్యనారాయణ రావు ఉన్నారు.

పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. సి. రావు, హిందూస్థాన్ స్టీల్‌కన్‌స్ట్రక్షన్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.ఎ. రావు, ఇప్పటికే ఇక్కడికివచ్చి జిల్లా అధికారులతోపాటు ప్రాజెక్టు స్థలం వద్ద పనిని పరిశీలించారు.

విశాఖలో ప్రధాని కార్యక్రమాలు, ముఖ్యముగా బహిరంగసభ ఏర్పాట్లు చూడడానికై మునిసిపల్ చైర్మన్ శ్రీ జి. వి. రమణ అధ్యక్షతన స్థానిక కాంగ్రెస్ నాయకులతోను, కార్మిక నాయకులతోను ఒక ఆహ్వానసంఘం ఏర్పాటయింది.

పోర్టు ప్రాంతంలో బహిరంగ సభ జరుగుతుంది.

జనవరి 20 ఉదయం 9 గంటలకు విమానంలో మద్రాసు నుంచి ప్రధానమంత్రివస్తారని శ్రీ రమణ చెప్పారు. వెంటనే బాలచెరువు వద్దకు వెడతారు. శంకు స్థాపనఅనంతరం 11 గంటలకుబహిరంగసభస్థలంవద్దకువస్తారు.

బహిరంగసభకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. శ్రీ రమణ స్వాగతపత్రం సమర్పిస్తారు. తరవాత ప్రధాని విమానాశ్రయానికి వెళ్లి మధ్యాహ్నం భోజనంచేసి, తరవాత ఒరిస్సా పర్యటనకు వెడతారు.

మైసూరు క్రొత్త కాంగ్రెస్ వర్గాలలో అసంతృప్తి

బెంగుళూరు, జనవరి 9: లోక్‌సభకు ఎన్నికలలో మైసూరురాష్ట్రంలో క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయం జరిగిన తీరును రాష్ట్ర క్రొత్త కాంగ్రెస్ కార్మిక సమన్వయ సంఘం కన్వీనర్ శ్రీ సత్యాజీరావు నేడు విమర్శించారు.

పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో వెనుకబడిన వర్గాల వారికి తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. పార్టీనాయకులు కేవలం, 'కులం' ప్రాతిపదికపై అభ్యర్థులను నిర్ణయించారని ఆయన ఆరోపించారు.

కార్మికవర్గానికి కూడా పార్టీ టిక్కెట్ లభించలేదని ఆయన విమర్శించారు.

సోవియట్ విమాన ప్రమాదంలో 93 మంది మృతి

పాశ్చాత్యవర్గాల వార్తలపై రష్యన్ ప్రతినిధి ఖండన

మాస్కో, జనవరి 9: జనవరి 1న లెనిన్‌గ్రాడ్ విమానాశ్రయం నుండి బయలుదేరిన సోవియట్ విమానం కూలిపోయి, 93 మంది ప్రయాణికులు మరణించినట్లుపాశ్చాత్య ఎయిర్‌లైన్ ప్రతినిధులు నిన్న వెల్లడించారు.

ఈ విమానంలో 90 మంది ప్రయాణికులు, ముగ్గురు విమాన సిబ్బంది వున్నారు. ఆర్మీనియా రాజధాని యెరవాన్‌కు విమానం వెళ్లవలసి యుంది. విమానంలోన్నవారంత మృతి చెందారని ఆ వర్గాలవారు చెప్పారు. అయితే, ఈ సంఘటన గూర్చి తనకు ఎట్టి సమాచారం అందలేదని సోవియట్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.

త్వరలో అవామీలీగ్ నాయకునితో భుట్టో సమావేశం

న్యూఢిల్లీ, జనవరి 9: అవామీలీగ్ అధ్యక్షుడు శ్రీ షేక్ ముజిబుర్ రెహమాన్, పాకిస్తాన్ పీపుల్స్‌పార్టీ నాయకుడు శ్రీ జడ్. ఎ. భుట్టో త్వరలోనే ఢాకాలో సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.

ఆరు జాతీయ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జనవరి 17 నపూర్తి అయిన వెంటనే వీరి సమావేశం జరగవచ్చునని ఈస్టర్న్ న్యూస్ ఏజెన్సీ తెలియ జేసింది.

శ్రీ భుట్టో ప్రతిపాదన పైననే ఈసమావేశం ఏర్పాటుచేయ బడింది.

రాజ్యాంగాన్ని రూపొందించడంలో తాను సహకరిస్తానని శ్రీ షేక్ ముజిబుర్ రెహమాన్ శ్రీ భుట్టో ప్రతినిధికి హామీ ఇచ్చినట్లుఢాకాలోని పాకిస్తాన్ పీపుల్స్‌పార్టీ వర్గాలవారు వెల్లడించారు.

తమపార్టీ రాజ్యాంగాన్ని రూపొందించడంలో మెజారిటీ పార్టీతో సర్దుబాట్లు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నదని శ్రీ భుట్టోగడ ప్రకటించారు.

బ్రిటన్ - పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలు

రావల్పిండిలో ప్రధాని హీత్ ప్రకటన

రావల్పిండి, జనవరి 9: బ్రిటన్, పాకిస్తాన్‌మధ్య సత్సంబంధాలు ఉన్నాయనీ, ఈ సంబంధంలో చిక్కు సమస్యలేమీ లేవని బ్రిటిష్ ప్రధాని హీత్ నేడు రావల్పిండిలో పత్రికా ప్రతినిధులతోప్రసంగిస్తూ చెప్పారు. బ్రిటన్‌లో చాలామంది పాకిస్తానీలు ఉన్నారని, వారు స్థానికప్రజలతో కలిసిమెలిసిఉంటున్నారని ఆయన అన్నారు.

తూర్పు పాకిస్తాన్‌లో ఘోరమైన ఉప్పెన సంభవించినప్పుడు బ్రిటన్ సత్వర సహాయం అందజేసిందని, రెండు దేశాలమధ్య గల సత్సంబంధాలకు ఇది తార్కాణమనీ ఆయన అన్నారు.

మధ్యప్రాచ్యం పరిస్థితిపైన, ఆసియా దేశాల పరిస్థితిపైన తాను పాక్ అధ్యక్షుడైన యాహ్యాఖాన్‌తో సంప్రదింపులు జరపగలనని హీత్ చెప్పారు.

ఎడ్వర్డ్ హీత్ నేడు నికోసియా నుండి విమానంలో రావల్పిండికి చేరుకున్నారు. ఈయన రేపు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుండి సింగపూర్ వెడతారు.

ఇటీవల లండన్‌లో ప్రచురించిన ఒక పుస్తకంలో గల కొన్ని విషయాలు పాక్ ప్రజల మనస్సులను గాయపరిచినందుకు ప్రధాని హీత్ విచారం వెల్లడించారు. అయితే బ్రిటన్‌లో ఎవరి అభిప్రాయాలను వారు స్వేచ్ఛగా ప్రకటించే హక్కు ఉన్నదనీ, పుస్తకాలలో ప్రచురించిన వాటికి ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదనీ ఆయన అన్నారు.

మహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు గల పుస్తకం ఒకటి ఇటీవల బ్రిటన్‌లో ప్రచురితమైనందుకు నిరసనగా పాకిస్తాన్ ప్రజలు గత మూడు రోజులుగా బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనలు జరుపుతున్నారు.

కరాచీ నగరం వీధులలో నేడు సైనికులు గస్తీ తిరుగుతున్నారు. కరాచీలో నిన్న విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరిగిన ఫలితంగా అధికారులు సైనికులను రప్పించారు.

రావల్పిండిలో కూడా నేడు విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు.

పాకిస్తాన్‌కు రు. 3.5 కోట్ల ఋణం

తూర్పు పాకిస్తాన్‌లో ఇటీవల ఉప్పెనకు గురి అయిన ప్రాంతాలలో పునర్నిర్మాణకార్యక్రమాలకై పాకిస్తాన్‌కు బ్రిటన్ రు. 3.5 కోట్లు ఋణంగా ఇస్తున్నట్లు ప్రధాని హీత్ నేడు యాహ్యాఖాన్ తన గౌరవార్థం చేసిన విందులో ప్రకటించారు. ఈ ఋణంపై వడ్డీ ఉండదని ఆయన చెప్పారు. దీనిని తిరిగి 25 సంవత్సరాలలో చెల్లించవలసి ఉన్నది.

అణ్వస్త్రాలను ఉత్పత్తి చేయబోమని కెనడాకు ఇండియా హామీ

ట్రూడో ప్రకటన

కరాచీ, జనవరి 9: భారతదేశం అణ్వస్త్ర ప్రయోగం జరపగలదని తాను విశ్వసించటానికి తగిన ఆధారాలు లేవని కెనడా ప్రధాని ట్రూడో నిన్న కరాచీలో ఒక పత్రికా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

కెనడా అందజేసిన రియాక్టర్ల సహాయంతో అణ్వస్త్రాలను తయారు చేయటానికి భారతదేశం ప్రయత్నిస్తున్నదని పాక్ నాయకులు చేసిన ఆరోపణలపై ట్రూడో వ్యాఖ్యానిస్తూ "ఈ అణుశక్తి రియాక్టర్లను శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించగలమని" భారతదేశం తమకు హామీ ఇచ్చిందని చెప్పారు.

వడ్డీరేటు హెచ్చింపు వలన ధరలు పెరిగే అవకాశం

రసిక్‌లాల్ మెహతా సూచన

మద్రాసు, జనవరి 9: బ్యాంక్ వడ్డీరేటు హెచ్చింపు ఫలితంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నదనీ, ఇందువలన ప్రజలకు ఇబ్బందులు తప్పవనీ మద్రాస్‌లోని ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీరసిక్‌లాల్ మెహతా నేడు అన్నారు.

బ్యాంక్ వడ్డీరేటును ఆరు శాతానికి హెచ్చించినట్లు రిజర్వు బ్యాంక్ నిన్న ప్రకటించింది.

డిపాజిట్లపై వడ్డీ రేటును స్వల్పంగా హెచ్చించినంత మాత్రాన బ్యాంకులలో డిపాజిట్లు పెరగబోవనీ కాని ఋణాలపై వడ్డీరేటు హెచ్చింపుదంవలన పారిశ్రామిక పెట్టుబడులు అదనపు భారానికి గురిఅవుతారుని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 7 లోక్‌సభ స్థానాలకు ముస్లింలీగ్ పోటీ

హైదరాబాద్, జనవరి 9: భారతీయ ముస్లింలీగ్ రాష్ట్రశాఖ లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం ఏడు స్థానాలకు పోటీచేయనున్నది.

ఆ ఏడు స్థానాలు ఇవి: హైదరాబాద్, సికిందరాబాద్, కర్నూలు, కడప, నిజామాబాద్, గుంటూరు, విజయవాడ.

అభ్యర్థుల జాబితాను తీసుకొని రాష్ట్ర ముస్లింలీగ్ ప్రధాన కార్యదర్శి నిన్న బెంగుళూరు వెళ్లారు. భారతీయ ముస్లింలీగ్ పార్లమెంటరీబోర్డు సమావేశం రేపు బెంగుళూరులో జరుగుతుంది. ఈసమావేశంలో లీగ్ అభ్యర్థుల జాబితాను ఆమోదిస్తారు.

హైదరాబాద్ నిజాం (ప్రస్తుత) బంధువు ఒకరు లీగ్ టిక్కెట్టుపై ఒక లోక్‌సభ స్థానానికి పోటీచేయనున్నట్లు తెలియవచ్చింది.

చుళికీకృత స్వరామృతపాథోరాశి బాలమురళీకృష్ణ గాన మాధురి

'బాలమురళీకృష్ణపాటకచేరీ—బాగాపాడితే బ్రహ్మాండంగా వుంటుంది. బాగా పాడకపోతే కూడా ఫరవాలేదు బాగానే వుంటుంది'—అని ఆయన అభిమానులూ, ప్రతికచేరీకి విడవకుండా వెళ్లేవారూ చెప్పుకునే మాట. అభిమానులు రాకపోయినా సరే, 'బాలమురళి కంఠంలో మాధుర్యమూ, సంగీత జ్ఞానమూ, ఉచ్చారణ' నిరుపమానాలు అని ఒప్పుకోవాలి. అయితే అంతటివాడు కనుక,కచేరీ యేమాత్రం అంతటి స్థాయికి తగ్గినా అభిమానం చేత బధిరులు కానివారందరూ విచారిస్తారు. ఇది న్యాయమే.

కాని బాలమురళి మనసుపెట్టి పాడితే గంధర్వులకు తగిన దేవసంగీతం కాకమానదు

కృష్ణగాన సభకు చేసిన కచేరీలో కొంత గంధర్వులకు తగినదిగానే వుండటం అందరి సంతోషం కలిగించింది. రామప్రియలో వర్ణం తరువాత, ఆరభి,లతాంగి రాగాలలో ఆయన స్వంత కృతులే పాడటం, వాటితో పరిచయంలేనివారికి కొంత నిరుత్సాహం కలిగించింది. ఆరభి పరిచితమైన రాగమే కనుక కొంత మేలనిపించడం కూడా జరిగింది.

పూర్వికల్యాణిలో "మీనాక్షి మే ముదం దేహి" శుద్ధ కర్ణాటక బాణీలో పాడటం ఆ కీర్తన అందానికి కొత్త కొలమానాలు సృజించింది. బిలహరి ఆలాపన, "కనుగొంటిని"కీర్తన, తరువాతి స్వరమాలలు పరమానందదాయకమై శ్రోతలను వ్వరవశులనూ, పరవశులనూ గావించాయి.

కదన కుతూహలంలో స్వంత తిల్లానా అద్భుతంగా పాడారు. వాద్య గోష్ఠిలాగ శిష్యులు అక్కడక్కడ అందిస్తూంటే ఒక వినూత్నానుభవమై కచేరీ రాజిల్లింది. అయితే ఒకటి శ్రీ పాండురంగరాజు, శ్రీ దండమూడి రామమోహనరావువాయులీన, మృదంగాలపై అనుసరించవలసిన తీరులో యీ తిల్లానాలు అనుసరింపలేదు. కొత్త తిల్లానాలు పాడే ముందు ఆ విదుషులకు సరిగా వాయించటానికి రిహార్సిలు అవసరం.దీనికి వీలుపడకపోతే మొదట గాయకుడు పాడుతున్నపుడు వాయించకుండా వూరుకొని, రెండవసారి ఆపాదం పాడినప్పుడు కలుసుకోవచ్చు. అప్పుడు విదుషుల కలయికలో తేడారాకుండా చూసుకోవచ్చు.

మేలట్టూరు 'హరిశ్చంద్ర' ప్రదర్శన భక్తిభావ మనోహరమైన

మేలట్టూరు భాగవతమేళ నాటకాలు తంజావూరు ప్రాంతంలో కొన్నితరాలుగా వర్ధిల్లు కొన్న నృత్య నాటకాలు. వీటి భాష తెలుగు వడం గమనించదగినది.

శ్రీ కృష్ణగాన సభకు మేలట్టూరు భాగవతమేళ నాట్య నాటక సంఘంవారు "హరిశ్చంద్ర" ప్రదర్శించారు. శాస్త్రీయమైన నృత్యమూ, స్పష్టమైన ముద్రలూ, అభినయం చూడగోరి వెళ్లినవారికి యెదురైన నిరుత్సాహమే.కాని యీ కొలమానాలు ఆనాటికి వెల నిర్ణయించటానికి ఉపయోగించకూడదు.

తరాలుగా యీ మేలట్టూరు వెంకట్రామశాస్త్రి వ్రాసిన యీ నాటకాలు భక్తికోసం కాక, యేటా భక్తికోసం నృసింహ జయంతి సందర్భంలో ఆలయప్రాంగణంలో ప్రదర్శింపబడుతున్నవి. సంవత్సరం పొడుగునా సాధన చేసే వారెవరూ లేరు వీరిలో. జయంతి నెలా, యిరవై రోజుల ముందు ప్రయత్నాలు ప్రారంభమై, వారంముందు ఉధృతమై పండుగనాటి ప్రదర్శనఅయిన తరువాత మరొక పదుకొండునెలలు మరుగునపడిపోతాయి.

ఈ దృష్టితో చూస్తే "హరిశ్చంద్ర" చెప్పుకోదగిన ప్రదర్శనే అనాలి. స్త్రీ పాత్రలూ పురుషులే ధరించటం వీరి ఆచారాలలో ఒకటి. చంద్రమతిగా మహాలింగం లాస్యమూ, మెల్లకన్ను నక్షత్రకునిగా గోపాలకృష్ణన్ హాస్యమూ, మాతంగకన్యగా ఎస్. వెంకట్రామన్ శృంగారాభినయమూ,హరిశ్చంద్రునిగా ఎస్. వెంకట్రామన్ శిబి ఒక యెత్తు అయితే, అయిదేళ్ల చంద్రమౌళి లోహితాస్యునిగా కురిపించిన ముద్దు లోకయెత్తు.

పాటలుగా ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి లతాంగిలో చంద్రమతి ప్రవేశదరువు, తిల్లానా, జంఝూటిలో జానపదంగా సాగిన మాతంగకన్యల ఆహ్వానగీతం "సరసకురారా హరిశ్చంద్ర భూవరా", చంద్రమతి విలాపం ఘంటారాగంలో, బాపువిశ్వనాథం నట్టువాంగం, శక్తివేల్ మృదంగం, సుబ్బయ్యర్, శ్రీనివాసరాఘవన్, వెంకటేశఅయ్యంగార్ ప్రభృతుల పాట యీనాటకాల సార్వజనీనతకు సహకరించాయి.

-వి. ఎ. కె రంగారావు

మణిపూర్‌లో నేతాజీ విగ్రహ ఆవిష్కరణ వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 9: మణిపూర్‌లోని మొయిరాంగ్ వద్ద నేతాజీ సుభాస్‌చంద్రబోసు విగ్రహ ఆవిష్కరణను రాష్ట్రపతి శ్రీ గిరి ఏప్రిల్ 14 వ తేదీకి వాయిదా వేశారు.

నేతాజీ విగ్రహాన్ని శ్రీ గిరి జనవరి 23 వ తేదీన ఆవిష్కరించవలసి ఉన్నది. కాని జనవరి 26 నాడు ఢిల్లీలో జరగవలసిన రిపబ్లిక్ దినోత్సవాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి వాయిదా వేసుకున్నారు.

నూజివీడు కళాశాల అధ్యాపకుల వేతనాల బకాయిలు చెల్లించడానికి ఏర్పాట్లు

నూజివీడు, జనవరి 9: నూజివీడు కళాశాల అధ్యాపకులకు ఎనిమిది నెలలుగా బకాయిపడిన వేతనాల సమస్య నేటితో పరిష్కారమయింది. ఎనిమిదవ తేదీ రాత్రి 11గంటల నుండి అధ్యాపకులు నిరాహారదీక్ష విరమించారు.

ప్రభుత్వం నుండి లక్ష రూపాయలవరకు గ్రాంటు వచ్చిన దృష్ట్యా అధ్యాపకులకునెలసరి జీతాలు చెల్లించడానికి వెంటనే ఏర్పాట్లు చేస్తున్నారు. 15 రోజులలో మరొక 70 వేల రూపాయల వరకు గ్రాంటు రాగల అవకాశం ఉన్నది.

వివాదం ప్రశాంతంగా పరిష్కారం అయినందున 18వ తేదీ నుండి కళాశాలను తిరిగి ప్రారంభించడానికి నిర్ణయించారు.

విశ్రాంతికై రక్షణమంత్రికి వైద్యుల సలహా

న్యూఢిల్లీ, జనవరి 9: శ్రీ జగ్జీవనరామ్ మరికొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.

శ్రీ జగ్జీవనరామ్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి శ్రీ గిరి, ప్రధాని శ్రీమతి ఇందిర సందేశాలు పంపారు. ఉపరాష్ట్రపతి శ్రీ పాఠక్, కొంతమంది కేంద్ర మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులు శ్రీ జగ్జీవనరామ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శ్రీ జగ్జీవనరామ్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు రక్షణమంత్రి ప్రతినిధి ఒకరన్నారు.

రెసిడెన్షియల్ స్కూళ్లలో 246 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

న్యూఢిల్లీ, జనవరి 9: గత సెప్టెంబరులో జరిగిన పరీక్షల ప్రాతిపదికగా రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యాభ్యాసం చేసే నిమిత్తం భారతప్రభుత్వ పథకం క్రింద 246 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు అర్హులైనారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.

ఆషామాషీ

"వెనక చూపు వుండటం అవివేకలక్షణం.. ముందు చూపుకల్పించుకొని భవిష్యత్తులోకి దూసుకుపోవాలి" అని ఇటీవల ప్రధాని ఇందిరాగాంధీ ఒక సభలో సెలవిచ్చారు.

"పాత తనం మీద రోత కల్పించుకోవడం నవయుగ లక్షణాలలో ఒకటిగా పరిణమించడంలో ఆశ్చర్యం లేదు... అందులో నవభారత నిర్మాణ కర్తలలో ముఖ్యులైన నెహ్రూ వంశీయులు ఆ విధమైన అభిప్రాయం వెలిబుచ్చడంలో వింత ఏమి వుంటుంది?..

తండ్రి భావాలే తనయ వ్యక్తం చేస్తోంది. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నప్పుడు ఆ మాత్రం వ్యక్తపరచకపోతే ఎలా! అదిగాక అదృష్టవశాత్తు తండ్రి నిర్వహించిన ప్రధానమంత్రి పదవి నామె నిర్వహిస్తున్న దామె. ఆయన లాగానే ఈమె కూడా "జీవిత ప్రధాని" కావాలనే ఆకాంక్ష. దానికి తగిన అదృష్ట రేఖ వున్నట్లు కనిపిస్తున్నది...

వెనుకచూపు.. తల వెనుక కళ్లు

నెహ్రూజీ వెనకచూపును గురించి చాలా హేళన చేశారు. అదంతా పెద్ద చాదస్తపు గొడవ అన్నారు. మానవుడికి వెనుక చూసే అవసరమువి తోస్తే— కళ్లు వీపు వైపున వుండవలసిందన్నారాయన. 'చూపు' అనేది మనస్సుకూ, ఆత్మకూ సంబంధించిందనే మాటను త్రోసిపేసి—కేవలం భౌతికమైన చూపుగానే భావించి ఆయనగారా మాట అన్నారు.

వెనుకటి విషయాలు ఆలోచించడం, వాటిని శ్లాఘించడం, అవే మనకు స్థిరమైన సంపదలనుకోవడం ఎంత మాత్రం పనికిరాని పని— అని ఆయన వ్యాఖ్యానించారు...

ఒక చోట ఆయన అన్నారు— "పెద్ద గడ్డం, తలపీద ఒక పిలక, ముఖాన పెద్ద బొట్టు,—ఫకీరు దుస్తులు, సన్యాసి వేషాలు, పవిత్రతకు చిహ్నాలైతే—వాటిని ప్రజల మీద రుద్దడం కష్టంకాదు. చాలా దేశాలలో మతం లాభసాటి వ్యాపారమైంది. మళ్లీ మాట్లాడితే ఒక పెద్ద పరిశ్రమ క్రింద తయారైంది" అని.

అన్ని మతాలకూ సమతనూ, సౌభ్రాతృత్వాన్నీ బోధిస్తూ సత్యమత గౌరవాన్ని కాపాడటానికి కంకణం కట్టుకొన్న భారత ప్రధానే అలాంటి నిర్వచనాలు చేయడంలో ఏదో ఒక గొప్ప అంతరార్థం వుంటుంది.

తండ్రిబాటలో పుత్రిక పురోగతి

ఆ అందని విషయాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంకోసం పుత్రిక ప్రయత్నిస్తోంది. కనుక ఆమె వెలుపరించే వన్నీ ఉత్తమ భావాలు గానే భావించాలి... వాటిని అనుసరించటానికీ, అవగాహన చేసుకోవడానికీ ప్రయత్నించాలి.

గత నవంబరు నెలలో ఢిల్లీలో జరిగిన నెహ్రూ స్మారక సదస్సులో ప్రసంగిస్తూ ప్రధాని ఇందిరాగాంధి అన్నారు— "వెనుకటి కాలం మీదా, చరిత్ర మీదా మనస్సు పెట్టుకొని కూర్చునేవాళ్లతో దేనెంత మాత్రం ఏకీభవించలేను. వెనుకకు తిరిగి చూడటమనే దాని మీద నాకు అవంతెనా విశ్వాసం లేదు. నాకు భవిష్యత్తు మీద అంతులేని విశ్వాసం వుంది. "ముందు చూపు" అంటే నాకెంతో ఇష్టం".

"పాత ఆచారాలు— అసందర్భపు విలువలు, అనుస్యూత భావాలు, అర్థరహిత విశ్వాసాలు—అనగా అనగా నాటి సాంఘిక నియమాలు— వీటన్నిటినీ ఈ యుగం వారు విస్మరించాలి. యుగ యుగాలుగా వస్తున్న ప్రతిష్ఠ ఏదైనా వుంటే దాన్ని మాత్రం అట్టే పెట్టుకోవాలి" అన్నారు.

ఆవిడ అక్కరలేదని పేర్కొన్న ఆచార వ్యవహారాలు ఏగ్రైరాలు— చాలా వరకు ఇప్పటికే అంతరించి పోయాయి... పాత కాలపు వాళ్లు వెనుకటి విషయాలను గురించి మాట్లాడినా— వాటిని ప్రతిపాలక్రింద భావిస్తున్నారు గాని, ఎవరూ ఆమోదించడం లేదు, హర్షించడం లేదు.

మారిపోతున్న యుగాల్ని అవగాహన చేసుకొని, అవిధంగా తనూ నిలవకలగడంలో నెహ్రూజీ ఎంతో శక్తిని ప్రదర్శించారు.... కనుక యువతరం పాతతరమూ—జరిగిన కాలాన్ని త్రోసిరాజని, నెహ్రూజీ అనుసరించిన విధానాలు అలవరచుకోవడం మరిచిపోదని కూడా ఇందిరాగాంధి ఒక చోట ఉద్బోధించారు.

శ్రీమతి ఇందిరాగాంధిని గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ఆమె పురోగమన దృష్టిని గురించి సరిగా అర్థం చేసుకోలేక— "వెనుకా ముందూ కూడా చూసుకోకుండాపరుగులు తీస్తోంది" అంటూ వుంటారు... అది తొందరపడి అనే మాటేమో అనిపిస్తుంది.

పాతను తెరవెనుకకునెట్టి క్రొత్తకు స్వాగతం

వెనుకటి విషయాలతో అట్టే నిమిత్తం లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేగాని—ముందు విషయం ఆలోచించక పోవడమేమిటి! ఎప్పుడూ ఆమె ఆలోచించేదదే..'ముందు' మీద దృష్టి పెట్టుకొని, ఎలాటి సందేహం లేకుండా, సాహసంతో ముందుకు ఉరకడమే ఆమె లక్ష్యం...

ఒక మంత్రిని తన కాబినెట్ నుంచి తొలగించాలనే భావం కలిగినప్పుడు— ఆయన గారు వెనుక చేసిన సేవనూ, తను అంతవరకూ ఆయన పట్ల ప్రదర్శిస్తూ వచ్చిన గౌరవ భావాన్నీ— పరిపాలన విషయంలో ఆయనకున్న అర్హతనూ విచారించి—ఆలోచిస్తూ కూర్చుంటుందా!" వెనుకను తెరవెనుక పారేసి, ముందు సంగతి ఆలోచించి—ఆయన్ని బయటికి పంపడమే!!.. లేకపోతే తన ఆధిపత్యం ఏం నిలుస్తుంది!.. ప్రభుత్వ మెలా సాగుతుంది!..

సంస్థానాధీశుల భరణాలు రద్దు చెయ్యడం విషయంలో—వారు పూర్వం అనుభవించిన హోదాలు వగైరాలు తలచి విచారపడుతూ కూర్చుందా!.. ప్రభుత్వానికి పొదుపు అవసరం.. ఆ విషయం ముక్కుసూటే ఆమె దృష్టిలో వుంది... 'గతము గతమే..' 'దాని తల మీద దోసెడు దుమ్మెసిపోసి" అన్నాడొక కవీశ్వరుడు. శ్రీమతి ఇందిరాగాంధికి అంతకు మించిన భావాలే వున్నాయి.. పద్యాలలో పెట్టే తీరిక లేదు గాని..

పడిపోయిన తరువుల విరులు దేనికి?

అవసరం వచ్చినప్పుడు ఆమె అంత రాత్మనే నమ్ముకొంది గాని— అంతకు ముందు జరిగిన విషయాలన్నిటినీ తల పోస్తూ, కాలం వృథా జేసిందా!.. కాల ప్రవాహంలో విరుచుకు పడిన తరువుల విరుల కోసం వెనక్కి ఈదుకొంటూ పోయిందా!..వాటి కోసం వేదన చెందింది.

కాలం అనంతరం. భవిష్యత్ ఆశాజనం. ముందు ముందెట్టి విచిత్ర ప్రకృతి వుందో! అదెలా విప్పుకోని నృత్యం చెయ్య బోతున్నదో!.. వెనుకటివారిని తలదన్నే వారూ—వెనుకటి చరిత్రను మరిపించే వారూ— ఎందరు జన్మించబోతున్నారో.. ఎందరు భారతమాతను పసిడి వీరాజనా లందించ బోతున్నారో..వారందరికీ స్వాగతమియ్యవద్దూ!

అయితే వారికి పాతపాటలు పనికి రావు .పాతరాగాలు నచ్చవు. వారంతా నవయుగ చక్రవర్తులు. వారి కోసం బాటలో పువ్వులు పరిచి వుంచాలి.వారంతా నవ్వుతూ దేశాన్ని సేవించాలి. .ఇదే శ్రీమతి ఇందిరాగాంధి సంకల్పం.

ఆమె చరిత్రలో అన్నీ క్రొత్తలే!

ఆ సంకల్ప సిద్ధి కోసమే ఆవిడ ఇంత సాహసం ప్రదర్శించవలసి వస్తోంది. తండ్రి కంటె మరో తరం ముందుకు వచ్చింది గనుక. ఆయన కంటె గొప్పగా నవీనతను ఆరాధించ కలుగుతోంది.

ఆమె చేసే ప్రతి పనిలో క్రొత్త కనిపిస్తుంది..నవయుగ రాగం వినిపిస్తుంది. ఎంతకాలం నుంచో వున్న కాంగ్రెసునే ఆమె 'క్రొత్త' చేసివేయ కలిగింది. అనేక క్రొత్త రాష్ట్రాలు సృష్టిస్తోంది. క్రొత్తరకం మైత్రులు సంపాదిస్తోంది. ఈ క్రొత్త కోసం వడే తాపత్రయంలో నుంచే 'క్రొత్త పార్లమెంటు' ఉద్భవించ బోతోంది.

ఇందిరాగాంధి నవీనతకు ఆనవాలు.. నవభారతకు ఆనవాలు.. కొంత కాలానికి ఆమె పాతపడవలసిందే గాని—ఆమె దృక్పథంలో పాతకు తావు లేదు.. భవిష్యత్తుకు భయం లేదు.

—రావూరు

చిత్రజగత్తు



'మొక్కజొన్న మన దేశంలోనే పుట్టిందట!'

'ఔనౌను! ఆకలి మొదట మన దేశంలోనే పుట్టి వుంటుంది కాబట్టి అన్నిరకాల తిండి గింజలూ మన దేశంలోనే పుట్టి వుండాలి!'

గ్రహబలం

11-1-71 సోమవారం

పుష్య శుక్ల పౌర్ణమి రాత్రి 6—28, పునర్వసు తెల్లవారుజామున 6—20. ఈరోజు ప్రయాణాది సర్వ కార్యములు విడుదుట మంచిది. రాత్రి 6—30 నుండి ప్రయాణములు వర్జ్యమును గమనించి చేయవచ్చును.

మేషం: గుప్తంగా శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వుంటుంది. అనుకున్నవిధంగా అదృష్టం కలిసిరాదు. వృత్తిలో స్వల్ప లాభం వుంటుంది. అశ్విని వారికి జాగ్రత్త సూచన.

వృషభం: కుటుంబ సమస్యలు — కళత్రారోగ్య లోపం, వట్టుదలతో కూడిన కార్యక్రమాలు వుంటాయి. విలాసజీవనం, వృత్తి వ్యాపారాలలో ప్రయాణ వున్నా ఆదాయం సంభవం.

మిథునం: కళత్రారోగ్యం బాగుండదు. వృత్తి వ్యాపారాలలో అధిక భారం — పోటీ వుంటాయి. సంఘ కార్యక్రమాలలో పూసిరి నలువదు. గుప్తంగా శత్రు రోగ ఋణాల ప్రభావం వుంటుంది.

కర్కాటకం: ప్రయాణ తొందర ఉంటాయి. కొంత జాగ్రత్త మంచిది. వృత్తి ఉద్యోగాలు యోగదాయకంగా వుంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి. బంధు మిత్రులతో వినోదవినోదగోష్ఠులతో కాలంగడుపుతారు.

సింహం: అనుకూల మయిన రోజు. స్థిరాస్తి మూలకంగాను — వృత్తి వ్యాపారాలలోను అదృష్టం కలిసి వస్తుంది. బంధు మిత్రులతో విద్యా వైజ్ఞానిక వ్యాసంగాలతో కాలం గడుపుతారు.

కన్య: యోగవంతమయిన రోజు. సాహస కార్యాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకమవుతాయి. మీ పరాక్రమం ప్రశంసా పాత్ర మవుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు — వృష్టష్ట్ల లోపం సంభవం.

తుల: కుటుంబ సమస్యలుంటాయి. మీ పరుష మాటలు విరసంగా పరిణమించనీయకండి. వృత్తి వ్యాపారాలలో పడి కుదుకులున్నా ఆదాయం వుంటుంది. విశాఖ వారికి మెలకువ మంచిది.

వృశ్చికం: కుటుంబ — ఆర్థిక సమస్యలుంటాయి. ఆశా ఆహార విహారాలు అధికం కావటంవల్ల ఆరోగ్యం లోపించవచ్చు. అయితే శ్రమానంతర కార్యసిద్ధి, వృత్తిలో ప్రయాణ వున్నా ఆదాయం సంభవం.

ధనుస్సు: మీ ఆరోగ్యం లోపిస్తుంది. సుఖ శాంతులకై శావత్రయం ఎక్కువ. శత్రువులు పొంచివుంటారు. ఋణాలు కొన్ని తీరుస్తారు. కాని గృహ సమస్యలు వేధిస్తాయి. ప్రయాణ సూచన వుంది.

మకరం: అనుకూల మయిన రోజు. వృత్తి ఉద్యోగాభివృద్ధి, యత్న కార్యసిద్ధి, ఆకస్మిక అదృష్టయోగం, శుభ పుణ్య కార్యాలోచనలు — ఆచరణ. వ్యవహారాను కూలత.

కుంభం: వృత్తి ఉద్యోగాలలో బాధ్యత ఉండవచ్చు. కాని రాజయోగకరమయిన రోజు. సంఘంలో కీర్తి ప్రతిష్టం వృద్ధి, భాగ్యసిద్ధి, ధర్మకార్యాసక్తి సంభవం.

మీనం: యోగవంతమయిన రోజు! వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ప్రోత్సాహం, సంఘ గౌరవం, భారం వున్నా కుటుంబ విశ్వం, శుభ—పుణ్య కార్యాసక్తి, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం. బంధు మిత్ర సమాగమం.

శ్రీ కన్యకా పరమేశ్వరీ అన్నసత్రం శత వార్షికోత్సవ సందర్భంలో దేవాదాయ మంత్రి శ్రీ రామలింగరాజు ప్రసంగిస్తున్న దృశ్యం

సక్రమంగా నడిచే ధర్మసంస్థలను ప్రభుత్వం స్వాధీనపరుచుకోదు

శ్రీ కన్యకాపరమేశ్వరీ అన్న సత్రం కమిటీ శత వార్షికసభలో మంత్రి శ్రీ రామలింగరాజు ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 9: సక్రమంగావని చేస్తున్నటువంటి ధర్మ సంస్థలను ప్రభుత్వం తన యాజమాన్యంలోకి తీసుకోవడం జరగదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ రుద్రరాజు రామలింగరాజు నేటి ఉదయం ప్రకటించారు. ఇక్కడ పాతబస్తీలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ అన్న సత్రం కమిటీ శతవార్షిక సభలను ప్రారంభిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి ధర్మసంస్థలు అనేకం వున్నవని అన్నారు. వాటిలో శ్రీ కన్యకాపరమేశ్వరీ పేరుతో వున్న దేవాలయాలను, సత్రములను తదితర ధర్మసంస్థలను వైశ్యులు ఎంతో సామర్థ్యంతో, ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి హర్షం ప్రకటించారు. ప్రజలు ఇటువంటి సంస్థలను ఇతోధికంగా ప్రోత్సహించాలని, వాటికి అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చాలని ఆయన సలహా యిచ్చారు. సభకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. శ్రీరాములు శ్రేష్ఠి అధ్యక్షత వహించారు.

మంత్రి శ్రీ రామలింగరాజు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ వైశ్యులు ధనాన్ని సంపాదించడంలో జాగ్రత్త వహించిన విధంగానే దానిని సద్వినియోగ పర్చడంలో అంతకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటు వుండుకు వారిని మంత్రి అభినందించారు. ఈ కన్యకాపరమేశ్వరీ సత్రముల నిర్వహణ తీరును చూచిన తర్వాత ప్రభుత్వం సంతృప్తి చెంది యిటువంటి సంస్థల జోలికి తమ అధికారులను పంపకూడదనీ వాటిపై అజమాయిషీ చెలాయించరాదని నిర్ణయించుకున్నదనీ, ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయబడినవని మంత్రి తెలిపారు. ఈ ఆదర్శసంస్థకు ప్రభుత్వ అజమాయిషీ నుండి మినహాయింపు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి కోరారనీ, అందుకు అనుకూలంగా తాము ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇక మరికొన్ని దేవాలయాలు తీసుకుని యిటువంటి సంస్థలు నిర్వహిస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అన్నవరం దేవస్థానం ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకున్న తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించి, సక్రమంగా నడవకున్న సంస్థలను స్వాధీన పరుచుకోవడానికి ప్రభుత్వం ఎంతమాత్రం వెనుకంజ వేయదన్నారు. దేవాదాయ సంస్థలలో అవినీతి పెరగకుండా కనిపెట్టవలసి నదిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ యింకా అభివృద్ధి చెందాలని కోరారు.

సభాధ్యక్షులు శ్రీ శ్రీరాములు శ్రేష్ఠి మాట్లాడుతూ శ్రీ కన్యకాపరమేశ్వరీ అన్నసత్రం నిర్వాహకులు కేవలం సేవాభావంతో ఇన్నాళ్ళు అనేక ప్రజోపకరమైన కార్యక్రమాలను నిర్వహించినందుకు వారిని అభినందించారు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించి, ఇకముందు జరగాల్సిన కార్యక్రమాన్ని గురించి యోచించడం యిటువంటి సమయంలో అవసరమని పేర్కొంటూ, ఈ సంస్థ భారతదేశ మంతటికీ ఆదర్శ సంస్థగా అభివృద్ధి చెందగలదని ఆశించారు.

తొలుత ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ బయన వీరరాఘవరావు స్వాగతోపన్యాసమిస్తూ అన్నసత్రం కమిటీ నూరు సంవత్సరాలుగా నిత్యాన్న ప్రదానం, గోసేవ, బాధితులకు సహాయం, కళ్యాణోత్సవాలు, యాత్రికులకు వసతి, బీద విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు—మొదలగు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. 1963లో తాను ఈ సత్రానికి అధ్యక్షునిగా వచ్చిన అనంతరం ఆదాయం రు 40 వేల మేరకు అభివృద్ధి అయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ధర్మ సంస్థలకు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన కోరారు. శ్రీ గుడివాడ వీరరాజు, శ్రీ పచ్చిపులుసు వెంకట సుబ్బారావు, శ్రీ గుడివాడ వెంకటేశ్వర్లు కమిటీ తరపున సభ అతిథులకు సన్మాన పత్రాలు సమర్పించారు.

శ్రీ జి.ఎస్. రాజు జాతీయ పతాక ఆవిష్కరణ, శ్రీ గొప్ప శేషావతారం ఆర్యవైశ్య పతాక ఆవిష్కరణ జరిపారు. శతవార్షికోత్సవ జ్ఞాపికను శ్రీ రేబాల బుచ్చిరామి రెడ్డి శ్రేష్ఠి ఆవిష్కరించారు. రు30,000 వ్యయంతో నిర్మించిన ఈ భవన దాత అయిన శ్రీ చిట్టూరి చిన వీర్రయ్యను ఆయన సత్కరించారు. శ్రీయుతులు గోనుగుంట్ల నాగేశ్వరరావు, మానికొండ కాశీవిశ్వనాథం, దివ్వెల వీర్రయ్య ప్రభృతులు సంస్థ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రసంగించారు. శ్రీ గంధి లక్ష్మణస్వామి వందనసమర్పణ గావించారు. ఉదయం శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు.

శ్రీ భాస్కర గిరి పోటీ చేయరట

న్యూఢిల్లీ, జనవరి 9: రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి కుమారుడు శ్రీ భాస్కర గిరి తాను న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయడం లేదని తెలియజేశారు.

శ్రీ భాస్కరగిరి చిన్న ఒక ప్రకటనచేస్తూ, "నన్ను పోటీ చేయవలసిందిగా కోరుతున్న స్నేహితులకు, సంస్థలకు నే నెంతో కృతజ్ఞుడను. బాగా ఆలోచించిన మీదటనే నేను ఎన్నికలలో నిలబడరాదని నిర్ణయించుకున్నాను" అన్నారు.

"విచ్ఛిన్నకర శక్తులకు ప్రధాని ప్రోత్సాహం"

శ్రీ నిజలింగప్ప ఆరోపణ

కలకత్తా, జనవరి 9: ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకొనడం కోసం దేశంలోని విచ్ఛిన్నకరశక్తులతో అభివృద్ధి నిరోధకశక్తులతో చేతులు కలుపుతున్నట్లు పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడు ఆరోపించారు.

"మాకు శ్రీమతి ఇందిరాగాంధీపై వ్యక్తిగతంగా ఎట్టి శత్రుత్వం లేదు. ముస్లింలీగ్, డి. ఎమ్. కె., కమ్యూనిస్టుల వంటి శక్తులను ఆమె ప్రోత్సహిస్తున్నందువలన, ఆమెపై మేము తీవ్రంగా పోరాటాన్ని కొనసాగిస్తాము" అని శ్రీ నిజలింగప్ప పిక్కడొక్క పాత కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్రపరిషత్ సభ్యుల, పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు.

"అల్పసంఖ్యాక వర్గాలకు మన దేశంలో విశిష్టమైన స్థానమున్నది. వారి బాగోగులను మన దేశంలో చూస్తున్నట్లుగా ఏదేశం లోకూడా చూడడంలేదన్న విషయం అందరికీ విదితమే. అల్పసంఖ్యాకవర్గాలవారికి అన్ని విధాలా న్యాయం జరుగుతున్నప్పటికీ, ముస్లింలీగ్ ఇప్పుడు తిరిగి ఎందుకు తల ఎత్తవలసి వచ్చింది?" అని శ్రీ నిజలింగప్ప సూటిగా ప్రశ్నించారు.

"ముస్లింలీగ్ తన మతతత్వ స్వరూపాన్ని ఎప్పుడో బహిర్గతం చేసింది. కాని ముస్లింలీగ్ మతతత్వ సంస్థ కాదని ప్రధాని ప్రకటించడం చాలా విచిత్రంగా వున్నది. ప్రధాని వైఖరి ముస్లింలీగ్‌కు గట్టి బలాన్ని చేకూర్చింది. ముస్లింలీగ్ ను నేడొక సిద్ధంగా అధికార్యడం అత్యంత ఆపాద్యకరం" అని శ్రీ నిజలింగప్ప ఉద్ఘాటించారు.

డి. ఎమ్. కె. పార్టీ ఒక "విచ్ఛిన్నకరశక్తి" అని ఆయన అభివర్ణిస్తూ, దేశాన్ని ఉత్తర, భారత దేశాలుగా ఆర్యులు, ద్రావిడులుగా విభజించాలని డి. ఎమ్. కె. అభిలషించిందని అన్నారు.

"అంతే కాకుండా డి. ఎమ్. కె. తమకు స్వంత పతాకం అవసరమని కోరింది. ఈ అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చినప్పుడు, తాను ఆ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రధాని జవాబిచ్చారు. తమ పదవిని నిలబెట్టుకోవడానికి, డి ఎమ్. కె. పార్టీ అండదండలు తమకు అవసరమైన దృష్ట్యా, డి. ఎమ్. కె. కోర్కెను తోసి పుచ్చగల శక్తి ప్రధానికి లేనేలేదు" అని ఆయన విమర్శించారు.

"ఆమెను బలపరుస్తున్న పార్టీలలోఅత్యంత ప్రమాదకరమైన ఉభయ కమ్యూనిస్టులు, బెంగాలు నేడు అగ్నిగోళం మాదిరిగా ఉన్నది. ఎన్నికల సమయానికి ద్వేషం మరింత కొనసాగుతున్నది. బెంగాలులో ప్రజలు నానా కష్టాలను అనుభవిస్తున్నారు. ఎక్కడ చూసినా అరాచకం, హత్యలు మిన్నుముట్టుతున్నవి" అని శ్రీ నిజలింగప్ప వివరించారు.

[illegible]

రాణీ ఈగ

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని "రాణీ ఈగ"గా శ్రీ నిజలింగప్ప అభివర్ణించారు.

అభ్యర్థుల జాబితాలపై కేంద్ర పార్లమెంటరీబోర్డు పరిశీలన

కొత్తకాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక సోమవారం నాటికి సిద్ధమయ్యే సూచన

న్యూఢిల్లీ, జనవరి 9: వివిధ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు సిఫార్సుచేసిన అభ్యర్థుల ప్రాతిపదికపై రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీకి గల విజయావకాశాలను గురించి నేడిక్కడ కొత్తకాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీబోర్డు పరిశీలించి, సాధారణ అంచనా వేసింది.

పార్లమెంటరీ బోర్డు మూడు గంటలసేపు సమావేశంజరిపి, అభ్యర్థుల విషయమై చర్చించింది.

పార్టీ అధ్యక్షుడు శ్రీ జగజీవన్‌రామ్ మున్సీగా ఉన్నందున సమావేశానికిహాజరుకాలేకపోయారు.

బోర్డు సభ్యులుకాక, సమావేశానికి హాజరైన ఇతరులలో సర్దార్ స్వరణ్‌సింగ్, అస్సాం, మణిపూర్, హర్యానా, మధ్యప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు, పి. సి. సి. అధ్యక్షులు, లెజిస్లేచర్‌పార్టీల నాయకులు ఉన్నారు.

అస్సాం, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, పుదుచ్చేరి, చండీఘర్ మున్నగు రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల జాబితాలను గురించి బోర్డు చర్చించింది. కాని, ఇంకా చర్చ ముగియలేదు.

కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల తుదిజాబితా సోమవారంనాడు విడుదలచేయనున్నట్లు ఎ. ఐ. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ నేడిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

బోర్డు తిరిగి నేటిసాయంత్రం, రేపుసమావేశం కాగలదని, తుదిజాబితా సోమవారంనాటికి తయారుకాగలదని ఆయన అన్నారు.

అప్పటికి పార్టీ ఎన్నికల ప్రణాళికకుకూడా తుదిరూపం ఇవ్వడం పూర్తి అవుతుందని చెప్పారు.

కొన్ని రాష్ట్రాలలో స్థానిక స్థాయిలలో ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లపై సంభాషణలు ఇంకా పూర్తి కానందున అభ్యర్థులజాబితా బోర్డు ఇప్పుడే ప్రకటించడం లేదని తెలుస్తున్నది.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, కేరళ, తమిళనాడులతోసహా అనేక రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలు ఇంకా తమ అభ్యర్థుల జాబితాలను అందజేయలేదని శ్రీ బహుగుణ తెలియజేశారు.

జాబితాకు తుదిరూపం ఇవ్వడంలో బోర్డు ఎలాంటి చిక్కులను ఎదుర్కొనడంలేదని ఆయన స్పష్టంచేశారు.

అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు పరిశీలించే ముందు మొత్తంపరిస్థితిని అంచనా వేయడంలో బోర్డు మామూలు సంప్రదాయానికి భిన్నంగా ప్రవర్తించిందని శ్రీ బహుగుణ చెప్పారు.

లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇండిపెండెంట్లుగా పోటీచేస్తే వారికి పోటీపెట్టరాదని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

శ్రీ ధిల్లాన్ పంజాబ్‌లో తరన్‌తరన్ నుండి, శ్రీ స్వెల్ మేఘాలయనుండి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు.

శ్రీ సి. సుబ్రహ్మణ్యం తయారుచేసిన ఎన్నికల ప్రణాళిక ముసాయిదాపై బోర్డు కొంతసేపు చర్చించింది. ఇది రేపటికి తుదిరూపం తాల్చవచ్చు.

అస్సాంనుండి లోక్‌సభకు కొత్త కాంగ్రెసు అభ్యర్థుల జాబితా

పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 9: కొత్త కాంగ్రెసు పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు నేడు అస్సాం నుంచి లోక్‌సభకు పార్టీ అభ్యర్థుల జాబితాను పరిశీలించింది.

తేజ్‌పూర్‌నుండి పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ఆర్థికమంత్రి శ్రీ కె. పి. త్రిపాఠీ పేరును, శ్రీ కమలాప్రసాద్ అగర్వాలా పేరును అస్సాం కొత్త కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సూచించింది. అయితే శ్రీ త్రిపాఠీ పేరును కేంద్ర పార్లమెంటరీ బోర్డు తిరస్కరించింది.

అస్సాంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో 13 స్థానాలకు పార్టీ అభ్యర్థులను రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ సిఫారసుచేసింది. 14 వ స్థానాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ అయిన శ్రీ జి. జి. స్వెల్‌కు వదిలివేసింది.

లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలో శాసనసభ్యుడైన శ్రీ మొయినుల్ హక్ పేరు కూడా ఉన్నది.

రద్దు అయిన లోక్‌సభలో సభ్యులుగ ఉన్నవారిలో — ఒక్క శ్రీమతి జ్యోత్స్నా చాందా తప్ప మిగిలినవా రందరికి తిరిగి పార్టీ టిక్కెట్లు లభించవచ్చు. శ్రీమతి చాంద విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని బోర్డు ప్రధానికి అప్పగించింది.

అధికారం అనే తేనెతుట్టె నుంచి రాణీ ఈగ (ఇందిరాగాంధీ) వైదొలగితే కొత్త కాంగ్రెసు నామరూపాలు లేకుండా అంతరించిపోగలదని శ్రీ నిజలింగప్ప జోస్యం చెప్పారు.

శ్రీమతి ఇందిరాగాంధీ చేతిలో అధికారం వున్నందునే ప్రస్తుతం కొత్త కాంగ్రెసు పార్టీ వున్నదని, ప్రధాని చేతినుంచిఅధికారం పోతే కొత్త కాంగ్రెసు పార్టీ నశించిపోగలదని ఆయన అన్నారు.

100 లోక్‌సభ స్థానాలకు మార్క్సిస్టులపోటీ

కలకత్తా, జనవరి 9: రానున్న మధ్యంతర ఎన్నికలలో కేరళలో 19 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 35 స్థానాలతో సహా వివిధ రాష్ట్రాలనుంచి దాదాపు 100 లోక్‌సభ స్థానాలకు పోటీచేయాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినట్లు మార్క్సిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రమోద్‌దాస్ గుప్తా నిన్న రాత్రి ఇక్కడ వెల్లడించారు.

నిన్న ఇక్కడ ముగిసిన మార్క్సిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఎన్నికల ప్రణాళికను ఆమోదించిందని ఆయన వివరించారు. ఎన్నికల ప్రణాళికను జనవరి 11 వ తేదీన ప్రకటించగలమని కూడా ఆయన చెప్పారు.

బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న మధ్యంతర ఎన్నికలలో మొత్తం 280 అసెంబ్లీ స్థానాలలో 227 స్థానాలకు పోటీచేయాలని తమ పార్టీ తాత్కాలికంగా నిర్ణయించినట్లు శ్రీ దాస్ గుప్తా వెల్లడించారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల అభ్యర్థిత్వానికి కొత్తకాంగ్రెసు సమర్థన

న్యూఢిల్లీ, జనవరి 9: రద్దు చేయబడిన లోక్‌సభకు చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలలో ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో, వారిపై పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టరాదని కొత్త కాంగ్రెసు నిర్ణయించింది.

పంజాబులోని తరన్‌తరన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న శ్రీ జి. ఎస్. ధిల్లాన్‌ను కొత్తకాంగ్రెసు బలపరుస్తున్నది. అదేవిధంగా మేఘాలయా నుంచి తిరిగి పోటీచేయాలని నిర్ణయించిన శ్రీ జి. ఎస్. స్వెల్ అభ్యర్థిత్వాన్ని కూడా కొత్తకాంగ్రెసు బలపరుస్తున్నది.

కొత్త కాంగ్రెసు కేంద్ర పార్లమెంటరీ బోర్డు నేడిక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం గైకొన్నది.

తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఈనెల 18న ప్రధానిచే ప్రారంభం

మద్రాసు, జనవరి 9: ప్రధానమంత్రి శ్రీమతి ఇందిర ఈనెల 18 వ తేదీన తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆరోజున ఆమె మధురైలో జరుగనున్న ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి ఆమె కోయంబత్తూరులో మరొక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎం. చెన్నారెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఇంటర్మీడియేట్ మోడల్ పేపర్స్,
ప్రశ్నలు - జవాబులు

ఇంగ్లీషు—1	రు 2—75	హిస్టరీ—1	రు 1—80
2	రు 2—2!	,, 2	రు 1—80
తెలుగు—1	రు 2—10	సివిక్సు	రు 2—40
—2	రు 2—10	ఎకనమిక్సు—1	రు 1—80
ఫిజిక్సు	రు 2—10	" 2	రు 1—80
కెమిస్ట్రి	రు 1—80	ఎకౌంటెన్సీ—1	రు 1—80
		" 2	రు 2—10
బాటని	రు 2—40	లెక్కలు	(అచ్చులో)
జువాలజి	రు 2—40		

1 అండ్ 2 సంవత్సరముల గైడ్సు
10వ తరగతి ఆంధ్ర మెట్రిక్కు మోడల్ పేపర్సు గల్సు.
7 వ తరగతి కామన్ (పబ్లిక్) పరీక్షాపత్రములు వెల రు 2—50
పోస్టేజి అదనము. రు 3 పంపిన పోస్టు ద్వారా పంపబడును.
శ్రీ రాఘవేంద్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ — 1.

విజయవాడ పౌరులకు విజ్ఞప్తి
వివాహాది శుభకార్యములకు, డిన్నరు పార్టీలకు నమ్మకమైన పాత బియ్యం లభించును.
ఇంటివద్ద మహిళలు తమ అమూల్యమైన కాలమును వృథాచేసి బాగుచేసుకోవలసిన శ్రమ లేకుండా పడు, నూకలు, మట్టిగడ్డలు, రాళ్ళు లేకుండా పరిశుభ్రముగా బాగుచేయబడిన నాణ్యమైన బియ్యం సప్లయి చేయుట మా ప్రత్యేకత
3704 వ నెంబరుకు ఫోన్‌చేసిన వెంటనే హోమ్ డెలివరీ చేయగలము.
శ్రీ విజయ రైస్ కంపెనీ
గవర్నరుపేట : : విజయవాడ - 2.

విజయవాడలో మొదటిసారిగా
GREAT HANDLOOMS, MILL TEXTILES
READY MADES
EXHIBITION & SALES
ఫిలింఛాంబర్ హాల్
గాంధీనగరం. విజయవాడ-3.
టెరీన్. టెరికాట్, కాటన్ చీరెలు, సూటింగులు, షర్టింగులు మొ॥ ఎన్నో .... ఎన్నో
14-1-71 వరకు అతి తక్కువ ధరకు లభించును.
ఈ రోజు నుంచి అన్ని రోజులలోను పనిచేయును.

మీ పేరు వోటరుల జాబితాలో వున్నదా?

మీ వయస్సు 1-1-1970 తేదీ నాటికి 21 సంవత్సరాలుగాని, అంతకు మించిగాని వుంటే రాబోయే జనరల్ ఎన్నికలలో మీకు వోటువేసే అధికారం వుంది. మీ పేరు వోటర్ల జాబితాలో వుండేటట్లు రూఢి చేసుకోండి. లేకపోతే మీ వోటు హక్కు వినియోగించుకోజాలరు.

మీరు వోటరుల జాబితాలో లేకపోయివుంటే వెన్వెంటనే మీ నియోజకవర్గం ఎలెక్టొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు వ్రాయండి — (అంటే హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలలో మీరు వుంటే, డిప్యూటి కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ లేదా అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, సికిందరాబాద్ డివిజన్, గ్రామాలలో వారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేక తహసీల్దార్) కు, ఏ పరిస్థితిలోను 15-1-1971 దాటకుండా వ్రాయండి.

వోటర్ల జాబితాలో పేరు చేర్చడానికి దరఖాస్తు రుసుము యిప్పుడు 10 పైసలు మాత్రమే.

చీఫ్ ఎలెక్టొరల్ ఆఫీసరు
ఆంధ్రప్రదేశ్

LV-11313

సొగసైన కాటన్ షర్టింగులు
లక్ష్మైన్ డేటోన్ & డెమొక్రాట్ కాటన్ షర్టింగులు
లక్ష్మీ మిల్స్ కంపెనీ లిమిటెడ్ కోయంబత్తూరు
లక్ష్మీవారి డేటోన్ మరియు డెమొక్రాట్ కాటన్ షర్టింగులు. ఈనాలలో సొగసైన కాటన్ షర్టింగులు పీటి నాణ్యత, రంగులవల్ల ఆకర్షిస్తాయి. మెర్సిరైజ్డ్, బ్లీచ్ మరియు ముడతలు పడనివి. ఎందుకనగా వాటికి ప్రత్యేకమైన క్రెస్లెస్ ఫినిష్ ఇవ్వబడింది.
సెల్లింగ్ ఏజంట్సు:
వెంకటేశ్ వస్త్రాలయం,
మద్రాసు-1

Criterion LM 2437 TE

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

MARCH/APRIL

10 వ తరగతి, మెట్రిక్, పి.యు.సి. విద్యార్థులకు అపూర్వ అవకాశము: పరీక్షలకు తయారు కాలేమని నిరుత్సాహపడవద్దు. 15 సంవత్సరముల అనుభవము కల ఉపాధ్యాయులచే పది ప్రశ్నలకు 2 పేపర్లు చొప్పున ఇంపార్టెంట్ సెట్లు తయారుచేయబడినవి. వీనిని చదివి తేలికగా పరీక్షలలో కృతార్థులు కండి. గత పరీక్షలలో 80 నుండి 100 వరకు మేము సెట్చేసిన ప్రశ్నలు వచ్చినవి. క్లాసు, గ్రూపు విలాసము వివరముగ వ్రాసి రు 4—00 ఎం.ఓ.చేసిన ఇంపార్టెంటు పేపర్ సెట్లు పంపెదము. పోస్టేజి ఉచితం.

B. S. CHANDRA PUBLICATIONS, 27-5-12, Opp. Gopuvari Choultry, Governorpet, VIJAYAWADA-2.

హోమియోపతి పోస్టు ద్వారా నేర్చుకొని ఎం.డి.హెచ్. డిప్లొమా పొందండి. ప్రాస్పెక్టసుకు వ్రాయండి.

Hind Homeopathic College (APV) Sonepat (Haryana).

ప్రశస్తమగు తపాలా పాఠములు
హోమియోపతి — ఆంగ్లమున, తెలుగున ఉచితముగు డిప్లొమా.
హనెమాన్ హోమియో ఇన్‌స్టిట్యూట్ 334, తంబుచెట్టి వీధి, మద్రాసు—1.

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాస్టర్ల ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము:
A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

పుస్తకములు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు — జవాబులతో (S.S.L.C. స్టాండర్డ్) 450 పేజీలు. 1971 who is who తో—రైల్వే సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్లు జవాబులతో రు. 6/—. ప్రస్టిజ్ బుక్ డిపో — రాజమండ్రి.1.

భాగవత కథ
16000 పేజీలు రు 202 లు సంక్రాంతి వరకు రు150లకు. శ్రీ.కుందుర్తి భావనారాయణ ప్రచురించిన గ్రంథాలకు పుస్తకాలు రావు. భాగవత కథా గ్రంథమాల, బుద్ధాం పోస్టు, గుంటూరుజి.

అల్లోపతి మెడికల్ గైడ్స్
శ్రీ రాజాచౌదరి తెల్గు అనువాదాలు (1970 లేటెస్టు ఎడిషన్స్)

1	టేబిలెట్స్, టానిక్స్‌గైడ్	8—00
2	ఇంజక్షన్ రిఫరెన్స్‌గైడ్	7—50
3	అల్లోపతిమెడికల్ మిర్రర్	7—50
4	అల్లోపతి మిక్స్చర్స్‌గైడ్	7—50
5	అల్లోపతి వైద్యచింతామణి	7—50
6	చిత్రం వ్యాధులు—చికిత్సలు	7—50
7	ఆయుర్వేదఅల్లోపతి మెడికల్ గైడ్	9—00
	(రచన డా.జి. వి. రావు అండ్ డి.హెచ్.రావు)	
8	అల్లోపతిమెటిరియామెడికా	10—00
9	వస్తుగుణ చంద్రిక	20—00
	(వైద్యం వర్త పుంత తగిన గ్రంథం)	

కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్ బుక్ పబ్లిషర్స్, రాజమండ్రి.

వేలం నోటీసులు

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు తాలూకా, ద్వారకా తిరుమల గ్రామములో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో రాబడిన వెండి, బంగారము వగైరా లున్నూ, తలనీలాలు (పుట్టుకొప్పులు) ది. 7—2—1971 వ తేదిన డిపార్టుమెంట్ అధికారుల సమక్షములో దేవస్థానము వద్ద బహిరంగ వేలము వేయబడును.
తేది: 7—2—1971.

ధరావతు — రు. 2,000 — ఉదయం — 10 గం. లకు.

(1) 1 వ రకం:— 22—9 సెం. మీ. మరియు అంతకు మించిన పొడవు గల జుట్టు. —సుమారు 2,900 కి. గ్రా.
2. వ రకం: 15.2 సెం. మీ. లు. 22.9 సెం. మీ. వరకు పొడవుగల జుట్టు —సుమారు 4,200 కి. గ్రా.
3. వ రకం:— 15.2 సెం. మీ. పొడవు గల జుట్టు —సుమారు 4,500 కి. గ్రా.

(2) ధరావతు: రు. 200 — మధ్యాహ్నం: 2 గంటలకు.
బంగారము —— సుమారు 1—800 కి. గ్రా.
వెండి —— సుమారు 96—000 కి. గ్రా.
నికెల్‌వగైరా—— సుమారు 65—000 కి. గ్రా.

బంగారము వేలములో మాత్రము గవర్నమెంటు లైసెన్సు పొందిన డీలర్లు, రిఫైనర్లు పాల్గొనవలెను.
వివరములు కావలసిన వారు దేవస్థానం ఆఫీసునుండి తెలుసుకొనవలెను.

(సం.) ఎం. గోపాలకృష్ణయ్య, దేవస్థానం ఆఫీసు, ఎం. ఎ. బి. ఎల్., ది. 5—1—71. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ప్రకటనలు

అత్యవసర రాజకీయ విజ్ఞప్తి

పార్లమెంటుకును,శాసనసభలకును "ఇండిపెండెంట్" అభ్యర్థులుగాపోటీచేయదలచినవారు విజయవాడలో అఖిలభారతసమావేశంజరుపుకొను నిమిత్తమై వెంటనేరిప్లై కార్డు వ్రాయ ప్రార్థన. ఈశ్వరాముగ్రహముచేతనే "విజయము". పొందగలఅవకాశములు పూర్తిగాకలవు. సేవకుడు: ప్రభుశ్రీ (పి.హెచ్.పి.ఆర్) విద్యాలంకార్, సూర్యారావుపేట, గోవిందరాజులు నాయుడు వీధి, విజయవాడ. 2 (ఆం.ప్ర)

ఉచితము.
వివిధ రకములైన క్రైస్తవ కరపత్రములను తెలుగులో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో యేదైన ఒకటి కోరినవారికి పోస్టుద్వారా పంపబడును.
యున్. బి. పార్కి గాస్పెల్ సెంటర్, మంగళగిరి పోస్టు, గుంటూరు జిల్లా. రెవరెండ్ కె. సైమన్.

గుంటూరు, ఒంగోలు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని గ్రామ పంచాయతీలకు కావలసిన అన్ని యల్. యఫ్. ఫారములు, పుస్తకములు దొరకును.
ప్రభాత్ ప్రెస్, గుంటూరు—1. (కొత్తపేట — జి. వి. క్రిష్ణారావు ఆస్పత్రి వద్ద),

BOOKS & PERIODICALS

Andhra Pradesh Public Service Commission — General Educational Test — Four Paper Test of S.S.L.C Standard — Previous Years Questions with Answers — General Knowledge English Edition Rs. 2/-. Precise Writing 2/-. Essay English 1.50. Available. Prospectus Free. Apply Account Test Institute, Post Box 760, Egmore, Madras-8. These Books also available at our Branch Office at 4/5/556, Sultan Bazaar (in the Street opposite to Badechavadi-, Hyderabad-27.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పబ్లిక్ వర్క్సు శాఖ
చిట్ టెండరు నోటీసు
నం. 37 ఎం./తేది 2-1-71

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు పి.డబ్ల్యు.డి. అనంతపూర్ సర్కిల్, అనంతపురంవారికి అనంతపురం నందు ఆఫీసునందు 15.1.71 సాయంకాలం 3 గం.ల వరకు సీలువేసిన టెండర్లు రిజిష్టర్డ యున్న మూడవ తరగతి మరియు పై తరగతుల కంట్రాక్టర్ల నుండి కోరుచున్నది.

1. పనుల వివరము:—
1) కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా వగరూరు గ్రామం దగ్గర ఉప్పు వాగు అడ్డముగా చెరువును నిర్మించుట.
2) కర్నూలుజిల్లా డోన్ తాలూకా లంజబండ గ్రామము దగ్గర చెరువును నిర్మించుట.
2. డిపాజిట్లు చేయవలసిన సొమ్ము:—
1) రు 6,700 — (ఆరువేల ఏడు వందల రూపాయలు)
2) రు 6,100 —(ఆరువేల నూరు రూపాయలు)
3. టెండరు షెడ్యూళ్ళకై పంపు దరఖాస్తులు అందుకొనుటకు ఆఖరుతేది:— 11—1—71.
4. టెండరు షెడ్యూళ్ళు జారీచేయబడు కాలము:— 5—1—71 నుండి 12—1—71 (రెండు రోజులు కలిసి ఆఫీసు పని చేయు రోజులలో)
5. టెండరుషెడ్యూళ్ళ ఖరీదు (ఏ స్థితిలో గాని తిరిగి యివ్వబడదు)
ఎ) రెండవ ఐటమునకు రు 30/— (ముప్పది రూపాయలు మాత్రమే) చలానా టెండరు షెడ్యూళ్ళ ఖరీదుకై పంపవలెను. ఈ సొమ్మును "పి.డబ్ల్యు.డి—3 అదర్ రెమిటెన్స్" టు ది క్రెడిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మైనరు ఇరిగేషన్ వర్క్సు,నంద్యాల ఖాతాకు చెల్లించవలెను.
బి) మొదటి ఐటమునకు రు 30/— (ముప్పది రూపాయలు) చలానా మాత్రము టెండరు షెడ్యూళ్ళకై ఖరీదుకై పంపవలెను. ఈ సొమ్మును "పి.డబ్ల్యు.డి.—3 అదర్ రెమిటెన్స్ టుది క్రెడిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. టి.బి.పి. డివిజన్ (ఆదోని చెల్లించిన చలానాకు ది) పై రెండు ఐటములకు 0.90(తొంబది పైసలు) మాత్రం చెల్లించవలెను. చలానా "XII—ఎ జనరల్ సేల్స్ టాక్స్" ఖాతాకు చెల్లించవలెను.
6. కంట్రాక్టు ఫారము:— కె.—2. (పని టెండరుతో కూడ ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికట్టు జతపరచి పంపవలెను.

(సం.) ఎం. హనుమంతరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీరు, పి.డబ్ల్యు.డి., అనంతపురం సర్కిల్, అనంతపురం.

వెహికల్ ఫ్యాక్టరీ, జబల్పూర్

ఈ క్రింది ఐటములను జరుగురుగా సప్లయి చెయ్యడం నిమిత్తం అనుభవము గల కంట్రాక్టరులనుంచి, ఉత్పత్తిదారులనుంచి సీలు వేయబడిన కొటేషన్లను ఫ్యాక్టరీ ఆఫీసర్ — ఇన్ — చార్జి, భారత రాష్ట్రపతి తరఫున ఆహ్వానిస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఐటములలో వ్యాపారం చేసే ఫరంలే కొటేషన్ ఇవ్వవలెను.

1. టెండరు నెం.: 70/1515/పి.వి./వి.ఎఫ్.జె./ ఎస్, శక్తిమాన్ ట్రాన్స్‌ఫర్ కేస్ (మెటీరియల్ పి. 60) స్ప్లైన్ కాసిల్‌నట్ నెంబర్లు: 18525
2. టెండరు నెం. : 70/1516/పి.వి./వి.ఎఫ్.జె/ ఎస్: శక్తిమాన్ డ్రైవర్స్ కాబిన్‌కు — సెంట్రల్ మౌంటింగ్ ఆఫ్ కాబిన్ రైట్ అండ్ లెఫ్ట్ పూర్తి అసెంబ్లీ 3535 సెట్లు (అసెంబ్లీ ప్రకారం కాస్టింగులు, ఫైనల్ మెషినింగ్)
3. టెండరు నెం. : 70/1517/ పి.వి./వి.ఎఫ్.జె./ఎస్: శక్తిమాన్ వెహికిల్స్‌కు కప్పుదలకు ఉక్కు పోతపోసిన అయిటములు, బ్రేక్ సిలెండర్‌కు బ్రాకెట్, హాండ్ బ్రేక్ వాల్వుకు బ్రాకెట్— 3535 సెట్లు
4. టెండరు నెం. : 70/1518/పి.వి./వి.ఎఫ్.జె./ ఎస్: శక్తిమాన్ ఇంజన్‌కు ఆర్.జి. 5, మెటీరియల్ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా ఫ్లాంజ్ కూలింగ్ వాటర్ పైప్‌కు కావలసిన కవర్ అలాయిడ్ కాస్టింగులు. నంబర్లు 11115.
5. టెండరు నెం. : 70/1519/పి.వి./వి.ఎఫ్.జె./ టి. ఎస్.: నిస్సాన్ 1 టన్‌కు ముందువెనుకభాగాలలో లీఫ్ స్ప్రింగ్ అసెంబ్లీ — 2040 సెట్లు
6. టెండరు నెం. : 70/1520/పి.వి./వి.ఎఫ్.జె/ టి.ఎస్.నిస్సాన్ 1 టన్నుకు షీట్ మెటల్‌తో పోతపోసిన బ్రాకెట్ అసెంబ్లీ అయిటములు ఆర్.హెచ్. అండ్ ఎల్.హెచ్.
7. టెండరు నెం. : 70/1521/పి.వి./వి.ఎఫ్.జె/టి.ఎస్.పి. : నిస్సాన్ పెట్రోల్‌కు వెదర్‌స్ట్రిప్ (రబ్బరు ఐటం)—6000 నెంబరు.
8. టెండరు నెం. : 70/1522/పి.వి./ వి.ఎఫ్.జె./టి.ఎస్.పి. : నిస్సాన్ పెట్రోల్‌కు (ఎలక్ట్రికల్ ఐటం) సాకెట్ అసెంబ్లీ ఫ్యూజుబలై లైటు నెంబర్లు 3000
9. టెండరు నెం. : 70/1549/పి.వి./వి.ఎఫ్.జె ఎస్: శక్తిమాన్ వెహికిల్స్‌కు స్ప్రింగ్ వాషర్, సిగ్నలర్ల్స్, ట్రన్స్‌వాషర్ వగైరా (9ఐటములు ఒక్కొక్కటి 3535 సెట్లు)
10. టెండరు నెం : 70/1550/పి.వి./వి.ఎఫ్.జె./ ఎస్. శక్తిమాన్ వెహికిల్స్‌కు ఫియుల్‌కోన్ పాయింట్ కల హాక్స్ (స్క్రూ, హెక్స్ హెడ్ బోల్టులు, హోల్‌స్క్రూలు,కాలర్‌నట్, కాప్‌నట్ వగైరా (8 ఐటములు — ఒక్కొక్కటి 3535 సెట్లు)
11. టెండరు నెం. : 70/1551/పి.వి. / వి.ఎఫ్.జె/ఎస్: శక్తిమాన్ వెహికిల్‌కు స్ప్రింగ్ క్లాంప్‌క్లిప్ పిలీజ్, కవర్ క్రాంక్ కేస్, గ్యాడ్ వగైరా (షీట్ / బార్ మెటల్ ఫాబ్రికేషన్) (8 ఐటములు — ఒక్కొక్కటి 3535 సెట్లు.)
12. టెండరు నెం. : 70/1552/పి.వి./వి.ఎఫ్.జె / ఎస్.సి నిస్సాన్ వెహికల్స్‌కు మౌంటింగ్ బ్రాకెట్ అడ్జస్టర్ 5040 నెంబర్లు
13. టెండరు నెం. : 70/1553/పి.వి./ వి.ఎఫ్.జె / ఎస్.సి: నిస్సాన్ క్యారియర్‌కు పూర్తి అసెంబ్లీ — ఖంగ్, రేడియేటర్ స్టే ఎల్.హెచ్. అండ్ ఆర్.హెచ్. (షీట్‌మెటల్ ఫాబ్రికేషన్—2040 సెట్లు)
14. టెండరు నెం. : 70/1554/పి.వి./వి.ఎఫ్.జె / ఎస్.సి: నిస్సాన్ వెహికిల్స్‌కు (స్క్రూలు, బోల్టులు, వాషర్లు (స్ప్రింగ్, లాక్, ప్లేన్) స్టడ్లు వగైరా 73 ఐటములు — ఒక్కొక్కటి 3000 సెట్లు.
15. టెండరు నెం. : 70/1555/పి.వి./వి. ఎఫ్. జె. / ఎస్.సి. నిస్సాన్ పెట్రోల్‌కు ట్యూబ్ బ్రీదర్ (మెటీరియల్: ఫైనిక్ ట్యూబ్) 3000 నెంబర్లు

డ్రాయింగులు వగైరాలతో టెండరుఫారాలు వరుస నెం. 1 నుండి 8 వరకు 20.1.1971 వరకు, వరుస నెం. 9 నుండి 15 వరకు 31—1—1971 వరకు ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ వగైరా వివరాలతో యిటువంటి తరహా స్టోర్సు కన్సుమర్ పేరుతో ఆఫీసర్ ఇన్‌చార్జికి దరఖాస్తు చేసి పొందవచ్చును. వరుస నెం. 1, 2, 3, 4, 5, 9, 10, 12, 13, 14, ఐటములకు ఒక్కొక్కదానికి రు. 50 —, వరుస నెం. 6, 8 ఐటములకు ఒక్కొక్కదానికి రు. 25 —, వరుస నెంబర్లు 7, 15 లకు ఒక్కొక్కదానికి రు. 10 —, 11 వ ఐటముకు రు.100—నా.వ టెండర్ల ఫారాలకు ఖరీదు చెల్లించవలెను. టెండరు ఫారాలఖరీదు వాపసు యివ్వబడదు. టెండరు నెంబరు ఉదహరించకుండా పంపే మనియార్డర్లు అంగీకరించబడవు. ఇతర వివరాలకు 30—12—1970 తేది ఇండియన్ ట్రేడ్ జర్నల్ చూడవలెను.

davp-865(440)/70

తమిళనాడు ఎన్నికల సర్దుబాట్లపై ఏడుపార్టీల ప్రతినిధుల చర్చలు

ప్రతిపార్టీకి వేర్వేరుగా ఎన్నికల ప్రణాళిక వుండగలదని శ్రీ కరుణానిధి ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జనవరి 9: తమిళనాడులో అసెంబ్లీకి, లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో పాత కాంగ్రెసును, దాని మిత్ర పార్టీలను ఓడించే నిమిత్తం, తమపార్టీ అభ్యర్థులు ఎన్నికల సర్దుబాట్లు చేసుకునే విషయమై నిర్ణయించడానికి ఏడు పార్టీల ప్రగతిశీలక ఫ్రంట్‌భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు నిన్న ఇక్కడ రెండవ పర్యాయం సమావేశం అయ్యారు.

పార్టీలు తమ వ్యక్తిత్వం, విధానాలు, సిద్ధాంతాలను విడనాడకుండా నియోజకవర్గంవారీగా సర్దుబాట్లు చేసుకోవడానికి సంబంధించి ఏడు పార్టీలకు విస్తృత ప్రాతిపదికపై "సమష్టి లక్ష్యాన్ని" ఫ్రంట్ రూపొందించింది. ఏడు పార్టీల ప్రతినిధులు నిన్న సమావేశానికి హాజరయ్యారు.

రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధి అధ్యక్షత వహించారు. నియోజకవర్గాల వారీగా సర్దుబాట్లు కుదుర్చుకునే సమస్య విషయమై నిన్నటి సమావేశంలో చర్చించలేదని శ్రీ కరుణానిధి ఈ సమావేశం ముగిసిన అనంతరం పత్రికల వారికి తెలియజేశారు.

నియోజకవర్గాల వారీగా సర్దుబాటు చేసుకొనే సమస్యపై జనవరి 16వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయించగలమని ఆయన చెప్పారు.

ప్రగతిశీలక ఫ్రంట్ ఒక "సమష్టి లక్ష్యాన్ని" రూపొందించినప్పటికీ ప్రతిపార్టీకి వేర్వేరుగా ఎన్నికల ప్రణాళిక వుంటుంది. ఏడు పార్టీలకు సమష్టి ఎన్నికల ప్రణాళిక వుండబోదని శ్రీ కరుణానిధి విశదీకరించారు.

ఫ్రంట్ ఏర్పాటు పూర్తయినదని, ఇది ఏడుపార్టీల ఫ్రంట్ మాత్రమేనని ఆయన వివరించారు. అయితే, నియోజకవర్గాలలో సర్దుబాటుకు సంబంధించి, ఇతర పార్టీలు అభిలషించే పక్షంలో వాటితో సంప్రదింపులు జరపగలమని కూడా శ్రీ కరుణానిధి స్పష్టంచేశారు.

డి.ఎమ్. కె., కొత్త కాంగ్రెస్, సి. పి. ఐ., పి.ఎస్.పి., తమిళ అరసుకళగం, ముస్లిం లీగ్, ఫార్వర్డ్ బ్లాకుల ప్రతినిధులు నిన్నటి సమావేశానికి హాజరయ్యారు.

ఉచితము ఉచితము ఉచితము

తెల్లమచ్చలు

పేరొందిన మా ఆయుర్వేదిక్ మందుతో తెల్లమచ్చలు, ఇతర అన్ని చర్మవ్యాధులు గల అనేకమంది రోగులకు నయమైనది. ఏడు రోజులలో మచ్చలు రంగు మారును. తరువాత మానిపోవును. ఒక బుడ్డి మందు ఉచితము. మోసగాళ్ళ గురించి జాగ్రత్త. ఒకసారి వాడి చూడండి.
BANERJEE PHARMACY (21), (P.O.) KATRISARAI (Gaya).

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

రంగులు పూయనక్కరలేదు : 'సోనా' నిత్య వాడుకలో తెల్ల వెంట్రుకలు నిస్సంశయంగా నల్లబడుతాయి. 'సోనా' అన్ని శిరో వ్యాధులకు 'వజ్రాయుధం' ఒకకోర్సు: 2 సీసాలు పోస్టేజితో రూ. 13—75
శర్మా అండ్ సన్స్ (హెర్బల్ గార్డెన్స్) త్రిపురసుందరి గుడిప్రక్కనందులో రామలింగేశ్వర అగ్రహారం కాకినాడ—4
అన్నిపట్టణాలలో స్టాకిస్టులు కావలెను.

వరిబీజము, పిచ్చుకాయ వాపు, బుడ్డ, వాతరోగములు, ప్రత్యేకంగాలో పెరిగిందుకుతోను. పై పూతతోను నయమగును. రు.13—50.
Kaviraj R. N. Chakravorthy 24 Debendra Ghosh Road, Calcutta-25

సత్తువయుండాలి? డా. మూగల్‌కర్ "ఆటం ప్లావర్ పెట్లు" వాడి చక్కగా ఫలితం పొందిన అనేకులు లాభపడ్డారు. RAMAKANT Bros., 480. Shanwarapeth, Poona-30. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయవలెను.

పడుపు నొప్పులు, మూర్ఛలు, చర్మ వ్యాధులు, ఉబ్బసము, పురుషుల నరముల బలహీనత ఎంత నిరాశ స్థితిలోనున్నను సంప్రదించండి.
రవీంద్ర నర్సింగ్ హోం (రిజిష్టర్డు) చీరాల, ఒంగోలు జిల్లా (ఎ. పి.)

అద్దెకు

విజయవాడ అరండల్ పేట కార్మయ్య హాస్టలు దగ్గర 1500 చ.అ. వైశాల్యము గల భవనము— క్రింది భాగము— ఆఫీసులకు, గోడవునులకు, బ్యాంకులకు— అద్దెకు యివ్వబడును. వివరములకు:
వై. వెంకటరావు, 8—7—22, గౌసెమొహిద్దీన్ వీధి, వించిపేట, విజయవాడ—1. ఫోను: 5719 పి.పి.

విజయవాడ—1 భావనారాయణ వీధిలోగోడవున్లు, లారీ ఆఫీసులకు పనికి వచ్చు అన్నివసతులు కలిగిన బిల్డింగ్ అద్దెకు ఇవ్వబడును.
బి. శ్రీరామమూర్తి, జయ్యన భీమయ్య అండ్ కో. పుటిపాటివారివీధి, విజయవాడ—1 ఫోన్: 6093

అమ్మకము

పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు రైలు స్టేషనుకు ఆనుకొనియున్న చెరుకు, వరి వగైరా పంటలకు సీలగు 150 అడుగుల లోతు వరకు 'బోరు' వున్న 19 ఎకరములు (సంరేవిడి భూమి) పాటు, [illegible] 15 ఎకరములు గల షెడ్డుతో సహా అమ్మబడును. వివరములకు: గౌతమ సైంటిఫిక్ వర్క్సు, కాంగ్రెస్ ఆఫీసురోడ్డు,విజయవాడ—2 (ఫోన్:5324)

ట్రాక్టర్ అమ్మబడును.
ఫార్మల్ ఎం. మోడల్,53 హెచ్.పి. 36 వివరాలకు: K INDRESH KUMAR, State Bank of India, Tiruttani, Tamil Nadu.

కావలెను

ఉద్యోగాలు
టెలివిజన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్ లేక రేడియో ఇంజినీరింగ్ శిక్షణతో ఉద్యోగ హామీలకై — వివరాలకు 50 పైసలు పంపండి. I.T. TECHNOLOGY, రాజమండ్రి —2.

జ్యోతిష్యము

మంచి భవిష్యత్తు కొరకు శ్రీ సూర్యోపాసక పలు ఆస్ట్రాలజర్ (ప్రొఫెసర్ ఎస్.వి. రావు, బృందావనవిలాస్, రూ. నెం.3,కాంగ్రెస్ ఆఫీసు రోడ్డు,విజయవాడ—2 గార్ని సంప్రదించండి.

ఆబోతులు, కాడెద్దులు

న్యూఢిల్లీ, జనవరి 9: మొట్టమొదటి ఎన్నికలలో పోటీచేసినప్పుడు అవిభక్త కాంగ్రెస్ వినియోగించిన ఎన్నికలచిహ్నం, ప్రస్తుత వివాదానికిలోనైన "కాడి, జోడెద్దుల చిహ్నం" కాదు.

నాటి చిహ్నంపై ఉన్నవి "కాడెద్దులు కాదు, ఆబోతులు" అని ఎన్నికల కమిషనర్ శ్రీ సేన్‌వర్మ నిన్న పత్రికా విలేఖరులకు చెప్పారు.

అయితే, ఆబోతులను కాడికి కట్టడం ఎక్కడా జరిగేది కాదని, తర్వాత గ్రహించిన మీదట, ఎన్నికల చిహ్నంపై ఉన్న ఆబోతులను తర్వాత 'ఎద్దులు'గా మార్చడము జరిగిందని శ్రీ సేన్‌వర్మ అన్నారు.

ఏలూరునుంచి శ్రీమతి అమ్మన్నరాజా పోటీ

ఏలూరు, జనవరి 9: ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పాత కాంగ్రెసు అభ్యర్థిగా శ్రీమతి సోమం అమ్మన్నరాజా పోటీచేసే అవకాశ మున్నట్లు తెలుస్తున్నది.

బొబ్బిలి

శ్రీకాకుళం, జనవరి 9: శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రజాసోష్యలిస్టు పార్టీల ఫ్రంట్ తరఫున పోటీచేయాలని పాతకాంగ్రెసుకు చెందిన శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణగారు నిర్ణయించుకొన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని శ్రీకాకుళం జిల్లా పాత కాంగ్రెసు కమిటీ ఆమోదించినట్లు తెలుస్తున్నది.

శ్రీ ప్రత్తి శేషయ్య

రాజమండ్రి, జనవరి 9: లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే నిమిత్తం ప్రజాపార్టీనుంచి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నట్లు శ్రీ ప్రత్తి శేషయ్య ఆంధ్రప్రభ విలేఖరికి తెలియజేశారు.

జనవరి 9, 10 తేదీలలో రాజమండ్రిలో శ్రీ తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన జరిగే ప్రజాపార్టీ సమావేశంలో [illegible] అనుసరించవలసిన వైఖరి గురించి ఒక నిర్ణయం తీసుకోగలరని తెలుస్తున్నది.

రు. 60 వేలు విలువ చేసే టైరు స్వాధీనం

హైదరాబాద్, జనవరి 9: రాష్ట్ర సివిల్‌సప్లైస్‌శాఖ విజిలెన్సు విభాగం ఇటీవల జరిపిన దాడులలో 524 ట్యూబులు, రు60 వేలు విలువ చేసే టైర్లు స్వాధీనం చేసుకున్నదని పోలీసుసూపరింటెండెంట్ (విజిలెన్సు) శ్రీ జి. గురునాథరావు నిన్న చెప్పారు.

మోటారు టైర్లు, సైకిల్ టైర్లు, ట్యూబులు, [illegible]

ఈ సందర్భంలో అనంతపురం పురపాలక సంఘానికి చెందిన ఒక కౌన్సిలర్‌తో సహా ఐదుగురు టైర్ల వ్యాపారస్తులు అరెస్టయ్యారని కూడా ఆయన చెప్పారు.

కొవ్వూరులో జూనియర్ కళాశాల విద్యార్థుల సమ్మె

కొవ్వూరు, జనవరి 9. కొవ్వూరు జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ కోర్సు పాఠ్యక్రమంలో మార్పును కోరుతూ జనవరి 4 నుంచినిరవధికసమ్మెప్రారంభించారు

బుట్టాయగూడెం సమితి బడ్జెట్ ఆమోదం

బుట్టాయగూడెం, జనవరి 9: బుట్టాయగూడెం గిరిజన సమితి బడ్జెట్ సమావేశం శ్రీ ఎం. లక్ష్మణారావు అధ్యక్షతన జరిగింది. 1970—71 సం.సవరణ బడ్జెట్, 1971—72 సం. అంచనా బడ్జెట్‌లను బి.డి.ఓ. ప్రవేశ పెట్టగా, సమావేశం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

రోజా
వక్కపొడి పొగాకు
తయారుచేయువారు:
ఎస్. ఎ. కె. ఎం. & సన్స్, దిండిగల్-1. తమిళనాడు

వాయుదూత్ ట్రాన్సిస్టర్

దిల్లీ నేషనల్ 3 బాండ్ ఆల్ వరల్డ్ పోర్టబుల్ ట్రాన్సిస్టర్ (గ్యారంటీ సహా) నెల క్రు 5—మాత్రము ధరలు,
165 ప్రతి గ్రామ కు ఒక వ్యక్తికి పంపబడగలదు. KANGO SALES CO.
(15)MOTI BAGH SARAI ROHILLA, DELHI-7

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

ప్రజా పనులశాఖ (రహదార్లు మరియు భవనములు)

చిట్ టెండరు నోటీసు నెం. 8/70.71

టెలిగ్రాం : "సూపర్వేస్" టెలిఫోను: 21044.

సీలువేసిన టెండర్లు "లంప్‌సమ్" కాంట్రాక్టు పద్ధతిపై గుంటూరు రహదార్లు, భవనములశాఖ నేషనల్ హైవేస్ సర్కిలు సూపరింటెండింగు ఇంజనీరువారిచే ఈ క్రింద సుదహరించిన పనులకు ఎదురుగా సూచించిన ప్రకారము రిజిస్టరు అయిన కంట్రాక్టర్ల నుండి 10—2—71 తేది మధ్యాహ్నము 3 గంటలవరకు (ఐ. ఎస్. టి) గుంటూరులో వారి ఆఫీసువద్ద తీసికొనబడును.

టెండరు షెడ్యూలు కోరువారు తాముసీలు పనులకు సరియగునట్లుగా కంట్రాక్టరుగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పనులశాఖలో రిజిష్టరు అయినట్లు దాఖలా చూపవలెను. కంపెనీకంట్రాక్టరులు వారియొక్క ఘనతను మరియు ఈ దిగువ పనులలో అనుభవమును ధృవపరచుచు సూపరింటెండింగు ఇంజనీరుగారికి సంతృప్తి కరమైన దాఖలా టెండరుషెడ్యూలు దరఖాస్తుతో బాటు జతపరచవలెను.

వరుస నెం.	పనిపేరు.	టెండరు ఖరీదు అమ్మకపు పన్నుతోసహా రూ—పై.	ధరావతు సొమ్ము రూ.	పనిపూర్తి చేయుటకు వ్యవధి.	టెండరు పెట్టుటకు అర్హత కలిగిన క్లాసు కంట్రాక్టర్లు
1.	2.	3.	4.	5.	6
1.	3 సీనియర్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణము, ఒంగోలు.	51—50	5,900	6 నెలలు	1,2,3
2.	12 జూనియర్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణము, ఒంగోలు—ఏ బ్లాక్	51—50	9,000	9 నెలలు	1,2,3
3.	12 సీనియర్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణము, ఒంగోలు (3 బ్లాకులు) బి టైప్.	51—50	6,300	6 నెలలు	1,2,3
4.	100 జూనియర్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణము ఒంగోలు, సి టైపు (25 బ్లాకులు).	103—00	43,000	12 నెలలు	1
5.	24 క్లాస్ IV క్వార్టర్ల నిర్మాణము, ఒంగోలు డి టైప్ (3 బ్లాకులు).	51—50	7,600	6 నెలలు	1,2,3
6.	అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు భవన నిర్మాణము (3 అంతస్థుల భవనము) ఒంగోలు.	103—00	68,000	24 నెలలు	1

టెండరు షెడ్యూలుకొరకు సూపరింటెండింగ్ ఇంజనీరు(రహదార్లు, భవనములు) నేషనల్ హైవేస్ సర్కిల్, గుంటూరు—4 వారికి 18—1—71 తేది, సాయంత్రము 5 గంటలలోగా చేరునట్లు దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తులతో, టెండరు షెడ్యూలు ఖరీదు, 3 వ కాలములో సూచించిన విధముగ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (రహదార్లు భవనములశాఖ) స్పెషల్ బిల్డింగ్సు డివిజన్, ఒంగోలు వారి ఖాతాకు "III — Other Remittances" పద్దునకు జమచేసిన చలానా మాత్రము జతచేయవలెను. టెండరు షెడ్యూలు ఖరీదు ఏపరిస్థితులలోను వాపసు ఇవ్వబడదు.

టెండరుషెడ్యూలు తేది 28—1—71నుండి 4—2—71 వరకు పైన సుదహరించిన సూపరింటెండింగు ఇంజనీరువారి కార్యాలయములో ఆఫీసు పనిచేయు కాలములో పంపబడును. పోస్టుద్వారా షెడ్యూలు పంపబడవు.

(సం) టి. శ్రీనివాస మొదలి,
సూపరింటెండింగ్ ఇంజనీరు
పి. డబ్ల్యు. డి. (రహదారులు భవనములు)
నేషనల్ హైవేస్ సర్కిలు, గుంటూరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంట్
ఇరిగేషన్ సర్కిల్ : నిజామాబాద్

టెండరు నోటీసు నెం. 58/1970-71.

ఈ క్రిందిపనులకు తగు అనుభవంకల రిజిస్టర్డ్ కంట్రాక్టరులనుంచి నిర్ణీతఫారంలో సీలువేసిన టెండర్లను సూపరింటెండింగ్ ఇంజనీర్, పిడబ్ల్యుడి., ఇరిగేషన్ సర్కిల్, నిజామాబాద్‌వారు 20—1—1971 తేదిమధ్యాహ్నం 3 గంటలవరకు ఆహ్వానిస్తున్నారు. టెండర్లు, అదేరోజున మధ్యాహ్నం 3—30 గంటలకు(భారత కాలమానం) హాజరైన టెండరుదారుల సమక్షంలో తెరువబడును.

వ. నెం.	పనివివరం.	కంట్రాక్టు విలువ లక్షలలో	ఎర్నెస్టుమనీ ధరావతు.	పనిపూర్తి చేసే గడువు	టెండరుఫారాల ఖరీదు అమ్మకంపన్ను సహా.	టెండరుఫారాలు అమ్మకంతేది.
1.	2.	3.	4.	5.	6.	7.
1.	ఆదిలాబాద్ తాలూకా మరియు జిల్లాలోని పూరిచెర్వు పునరుద్ధరణ (ఇ.ఇ.ఐ.బి.నిర్మల్ క్రింద)	0.80	రు. 2,000	6 నెలలు	రు. 20—60	19—1—1971 వరకు
2.	ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు తాలూకా ఇంద్రవెల్లి గ్రామంలోని శ్యామ్‌సరోవర్ పునరుద్ధరణ (ఇ. ఇ. ఐ. బి. డివిజన్, నిర్మల్ క్రింద.	0.74	రు. 1,850	6 నెలలు	రు. 20—60	డిటో
3.	ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరు తాలూకా, కంచెనపల్లి గ్రామంలోని కంచెనపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనుల నిర్మాణం (ఇ. ఇ. ఐ. బి. కన్నం క్రింద)	2.00	రు. 5,000	12 నెలలు	రు. 20—60	డిటో
4.	ఆదిలాబాద్ జిల్లా, సిర్పూర్ తాలూకా తిమ్మాపూర్ గ్రామంలోని పెద్దచెర్వు పునరుద్ధరణ (ఇ. ఇ. ఐ. బి. కన్నం క్రింద)	0.66	రు. 1,650	6 నెలలు	రు. 20—60	డిటో
5.	ఆదిలాబాద్ జిల్లా, ఖనపూర్ తాలూకా లక్ష్మీపూర్ గ్రామంలోని లక్ష్మీపూర్ చెర్వు పునరుద్ధరణ (ఇ. ఇ. ఐ. బి. నిర్మల్ క్రింద)	1.20	రు. 3,000	12 నెలలు	రు. 20—60	డిటో

1. ప్లానులు, స్పెసిఫికేషనులు కల టెండరుఫారాలు సూపరింటెండింగ్ ఇంజనీర్, పిడబ్ల్యుడి. ఇరిగేషన్ సర్కిల్, నిజామాబాద్ వారి ఆఫీసునుంచి పైన పేర్కొనబడిన తేదీలలో ఆఫీసు పనిచేసే ఏరోజున నైనా పొందవచ్చును.
2. టెండరు షెడ్యూల్సు ఖరీదు కంట్రాక్టరు టెండరు వంత లేకపోయినా, డిపార్టుమెంటు వాయిదా వేసినా వాపసు ఇవ్వబడదు.
3. టెండరుషెడ్యూలు ఖరీదు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో యీ పద్దు క్రింద జమకట్టవలెను.
"U. Remittances — III — Other Remittances — Items adjustable by P.W.D. in favour of the Executive Engineer, I.B. Division concerned or through Bank Draft."
4. ఎర్నెస్టుమనీ స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో "T. Deposits and Advance — Part II — Deposits not bearing interest — Revenue Deposits in favour of the Executive Engineer, P.W.D., I.B. Division concerned

(ఏ. విఠల్ రావు)
సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.డబ్ల్యు.డి.
ఇరిగేషన్ సర్కిల్ 3, నిజామాబాద్.

ఆంధ్రప్రభ
కళాసాహిత్యవిజ్ఞానవేదిక

తిక్కన సోమయాజి రసాభ్యుచిత బంధము

శ్రీ నెమ్మాని సీతారామయ్య

"వచియింతు వేముల వాడ భీమన భంగి
ఉద్దండ లీల నొక్కొక్క మాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు
వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము
రసాభ్యుచిత బంధమున నొక్కొక్క మాటు
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని
త్రోవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు"

అని కాశీఖండ కృతికర్తయగు వీరభద్రారెడ్డిచే శ్రీనాథుడు ప్రశంసింపబడినాడు. ఈ కవితా గుణము లన్నియు శ్రీనాథుని రచనలలో మూర్తీభవించి యున్నవని ఆ రెడ్డి రాజు ఆశయము. పై గుణము లన్నింటిలో తిక్కయజ్వ రసాభ్యుచితబంధ రసాస్వాదన రామణీయకమే ప్రస్తుత వ్యాసోద్దేశము.

రసమునకు ఉచితమగు బంధము రసాభ్యుచిత బంధము. అనగా ఆయా రసముల కనుగుణముగ సన్నివేశ కల్పనము, పాత్రల స్వరూప స్వభావ చిత్రణము, పాత్రల వర్తన వర్ణనము మొదలగునవియే గాక రచనా విశేషముపై —రసాభ్యుచిత బంధ మాధారపడి యున్నది. ఇటి కృత్తుములందలి పాత్రలు సజీవములై సాహిత్య లోకమున శాశ్వత కీర్తి నార్జింప గల్గి తేకున్న నవి చితిపై కెక్కించు వస్తుతం వలె సిద్ధమగుచుండును. తిక్కన సోమయాజి సృజించిన పాత్రలు మొదటి శ్రేణికి చెందినవే కాని, పిమ్మట పీఠము నలంకరించునవి కావు. శ్రీనాథుని గూర్చిన రసాభ్యుచితబంధమునే మనము — అవుచిత్యము— అని పేర్కొన వచ్చును. ఇట్టి ఔచిత్య పోషణలో తిక్కన సోమయాజి అద్వితీయుడనియే పై ప్రశంస పరమార్థము. దీనిని గూర్చి వివరించుటకు పూర్వము అవుచిత్యమును గూర్చి అలంకారికుల చర్చ కొంత వివరించుట అనావశ్యకము కాదు. కావ్యాత్మను గూర్చి అలంకారికులు అనేక అభిప్రాయములు వెల్లడించిరి. గుణాలంకార రీతి వక్రోక్తి ధ్వన్యనుమితి రసములు కావ్యాత్మయనుగుని ఆయా అలంకారికుల భావము. కాని క్షేమేంద్రుడను నతడు "అవుచిత్యము" కావ్యాత్మకమని పేర్కొనుము, "అవుచిత్య విచార చర్చ" అను గ్రంథమునే రచించినాడు. కాని కావ్యమున దీని యొక్క ప్రాముఖ్యమును పూర్వులగు ఆలంకారికులు గుమనింపక పోలేదు. భరతుడు, భామహుడు, దండి అనువారు అవుచిత్య శబ్దము లేకుండ దాని ప్రాముఖ్యమును గుర్తించిరి. ఈ శబ్దమును మొదట ప్రయోగించిన వాడు రుద్రటుడు. ఇక కుంతక, మహిమభట్ట, మమ్మట, భోజ, హేమచంద్ర, విశ్వనాథ, జగన్నాథులు— అవుచిత్యము కావ్యమున కావశ్యకమని మాత్రముగను, వాచ్యముగను నిరూపించిరి. ఆలంకారిక మూర్ధన్యుడు ఆనందవర్ధనుడు మాత్రము ధ్వన్యాలోకమున— "అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగస్య కారణమ్! ప్రసిద్ధౌచిత్యబంధస్తు రసస్యోపనిషత్పరా" అని రసమునకు అవుచిత్యము ప్రాణమని భావించినాడు. వీటికి రసము—ధ్వని కావ్యాత్మగా గణింపబడుచున్నవి. కావున క్షేమేంద్రుని అవుచిత్యవాదము రసవాదమునకు సహాయ వాదమని భావింప వలయును. రసాభ్యుచితబంధమను మాటయు పై అంశమునకు దోహద మిచ్చు చున్నది. క్షేమేంద్రుడు—పదము మొదలు ఆశీస్సు వరకు ఇరువది యేడు అవుచిత్య భేదములను పేర్కొనినాడు. ఉచితము యొక్క భావము అవుచిత్యము. ఏది దేనికి తగియుండునో అది యుచితమని భావము. అనురూపమగునది యుచితమనుట లోక సిద్ధము. అనౌచిత్యము వలన రసభావములు ఆభాసములగునని సాహిత్య దర్పణకారుడు, అనుచిత విభావాలంబనమే రసాభాసమని, రసగంగాధరకారుడును నుడివిరి. ఇట్లు మొత్తము మీద కావ్యమున అవుచిత్యము అత్యావశ్యకమని తేలుచున్నది. కావ్యము నందలి ఆయా రసములు, పాత్రలు సన్నివేశములు మొదలైనవి అవుచిత్య సంధాయకము లైనప్పుడే రసాభ్యుచితబంధము రమణీయముగ నుండగలదు.

ఇక కవిబ్రహ్మ కవిత్వమున అవుచిత్య అంశమును అరయుదము. భారతాంధ్రీకరణము నగుమునకు మించి తిక్కన చేతికి వచ్చుట ఆంధ్రుల అదృష్టమనక తప్పదు. ఏలన, భారత గాథతో తిక్కన జీవితము కొంత ముడివడి యున్నది. మహాకవిగా నుండుటయే గాక, మనుమసిద్ధి ఆస్థానమున మహామంత్రియై, రాజకీయ చతురుడై, అవసరమును బట్టి రాయబారమునునడిపి రాణకెక్కిన మహనీయుడు. భారతమున రసవంతమైన భాగమే ఈతని చేతికి వచ్చినది. విరాటపర్వము మొదలు పదునేను పర్వములను తెనిగించినాడు. మహాభారత కథాసారము నందు విరాటోద్యోగ పర్వగాథ నాయకమణి వంటిది.

పాండవు లజ్ఞాతవాస సమయమున మారువేషములతో విరాటరాజా నాశ్రయించిరి. ద్రౌపదియు సైరంధ్రియై సుదేష్ణ మెప్పుల నొప్పు చున్నది. కాని అచట నామెకు కీచకుని వలని కడగండ్లు తప్పలేదు. అపురూప లావణ్యవతియగు నామెను అతడు మోహించి, సుదేష్ణచే నెట్ట కేలకు తన కడకు వారుణి వంకతో పంపునట్లు పన్నుగడ పన్నినాడు. ద్రౌపది రానే వచ్చినది. చూచి మోహింపబోయి వాడు. అంత ద్రౌపది—

శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసోద్రేక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ పుత్తురల్
గీర్వాణాకృతు లేపు రిప్పు దొర్మీలన్ వేసంగిట్టిగం
ధర్వుల్ నీ ప్రాణము మానముంగొనుట తథ్యం బెమ్మెయిం గీచకా.

అని కోపోద్రిక్తయై శార్దూలము వలె గాండ్రించినది. ఇందు తన భర్తల బల పరాక్రమాతిశయముల గంభీరముగ చాటినది. నీచుడగు కీచకుడు ద్రౌపదిని మోహింపబోయిన ఈ ఘట్టమున పరమ పవిత్రయగు ద్రౌపది పల్కిన ఈ పల్కులు సమయోచితముగ నున్నవి. కాని ఈ పద్యమున తిక్కన— విక్రమ రసమను క్రొత్తరసము నేల స్మరించెనో కదా! అయినను ఇందలి శబ్ద సౌరస్యముచే గంధర్వుల గొప్పదనము ధ్వనితమగుచు రమణీయముగ నున్నది. చంద్రునిలో మచ్చ వున్నంత మాత్రమున అతడిచ్చు శైత్యమునకు వేగి లేదు కదా!—ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందో: కిరణేష్వి వాంక:! అని కదా కాళిదాసోక్తి!!

ద్రౌపది మాటలను పెడచెవులబెట్టిన కీచకుడు ఆమె వెంట నంటుచున్నాడు. అట్టి యెడగల నీ పద్యము—

సీ. సమదవారణము జంగమలత వెనుకొని
సరభసంబున బట్ట జను విధమున
క్రూర దానవుడు భూచారి నిర్జర కాంత
బొదువ రయమ్మున బోవు భంగి
ఘోరగృధ్రము సుకుమార నాగాంగన
బటుగతి నొడియంగ బారుకరణి
బలబిడాలంబు బాలశారిక మీద
నడరి సత్వరముగ నరుగు మాడ్కి
సింహబలుడత్యుగ్రగతి చిగురుబోడి
పట్టగడువడి దగిలి కోపంబు కదుర
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తి
గొంకు కొంకింపకయు లేక కూలదాచె.

ఇప్పట్టున కీచకుడు విరహోన్మత్తుడు. కాన మదాంధుడు. ద్రౌపది భయకంపిత. తప్పించుకొని పోవ జూచు ఆర్తురాలు. కావున కీచకుడు సమదవారణము, క్రూరదానవుడు, ఘోర గృధ్రము, ప్రబల బిడాలము, సింహబలుడను ఉపమానములతో పోల్చబడినాడు. అట్లే చిగురుబోడియగు ద్రౌపది జంగమలత, నిర్జరకాంత, నాగాంగన, బాలశారిక, లతో ఉపమింపబడినది. ఇందలి ఉపమాన సంపద విషయ నిగరణముతో అలంకార అవుచిత్యమును గాపాడుచున్నది. ద్రౌపదిపై నిటి అత్యాచారమున కొడిగట్టిన కీచకుని భీముడు—

కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల నంగము
ల్వనలగ సాంద్రఘర్మ సలిలంబులు క్రమ్మ నితాంత దంతపీ
డన రటదాస్య రంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్తన
ర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణా పరిణద్ధ మూర్తియై.

నేలయు వింగియు దాళముల్ గా జేసి
యేపున రేగి వాయించి యాడ
కులపర్వతంబులు గూర్చి యొండొంటితో
తాకంగ వీకమై తన్నియాడ
నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి
వెలుచని రొంపిసై నెలది కొనగ
దిక్కులు నాలుగు నొక్క చోటికి దెచ్చి
పిసికి పిండలి చేసి పిడుచ కొనగ
మిగిలి బ్రహ్మాండ భాండంబు పగుల వ్రేయ
నవ్వలించుచు ప్రళయ కాలానలమున
గండరించిన రూపంబు కరణి భీము
డతి భయంకరాకారత నతిశయిల్లె.

తన భార్య కీచకుని చేతిలో నవమానము పాలయ్యెనని తెలిసికొన్న భీముడు రౌద్రాకారము ధరించినాడు. ద్రౌపదియు తన భంగపాటును ఉద్ధత స్వభావము గల భీమునికే చక్కగ నెరింగించుటలో నాంతర్యమున్నది. ఈతడైననే కీచకుని మల్ల విద్యతో మట్టుపెట్ట గలడు. కావుననే ద్రౌపది మాటలు విన్నతోడనే మండిపడుచున్నాడు. ఈ పద్యము అందు భీముని రౌద్రాకృతికి తగినట్లు శబ్దముల మూలముగ ధ్వనితమగునట్లు నొక పద్యమున, భావ ప్రధానముగ తెలియునట్లు తర్వాతి సీసమున తీర్చబడినది. పతితల మనోమందిరముల రూపము మూర్తి కట్టుటకు రెండు మార్గములు కలవు. 1. వస్తువు యొక్క స్వరూప వర్ణనము 2. వస్తువు యొక్క స్వభావ వర్ణనము. ఈ రెండు పద్ధతులచే వస్తువుల లేక పాత్రల రూపమును చిత్రింప వచ్చును. వీనినే పూజ్యులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు వస్తుకళ, భావకళ అని తమ సారస్వతాలోకమున వాక్రుచ్చిరి. కాని ఈరెండు కళలను సాధించుటకు ప్రధానాంగము శబ్దము(రచన) అని మరువరాదు. ఇకపై రెండు పద్యములలో భీముని రౌద్రాకారము శబ్ద ప్రధానముగ మొదటి దానియందును, అర్థ ప్రధానముగ రెండవ దాని యందు సూచింపబడుచున్నది. రెండవ దాని యందు శబ్ద శిల్పము లేకున్నను అర్థ సౌందర్యము అత్యంత ప్రధానము. అసలు తిక్కన కవిత్వమే అర్థ గాంభీర్యముతో నలరారుచుండును గదా! కీచకుడు దుద్యానవన విహారము గావించి నాట్యశాలకు బోవుటకు ముందు సూర్యాస్తమయ వర్ణనము అవుచితి సంశోభిత ఘట్టము. కీచకుడు సూర్యుని వలె అస్తమింప బోవు చున్నాడు గదా!

ఉత్తరుడు కురుసైన్యము కనుంగొని భయభ్రాంతుడగు ఘట్టమున—ఆతడే

"భీష్మ ద్రోణకృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన ప్రగ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుద్ధగధ్వ జార్చిష్మత్వా కలితంబు సైన్యమిది యేజేరంగ శక్యుండనే!!

అని భయపడు చున్నాడు. యుద్ధ ఘట్టమునందలి ఈపద్యము యుద్ధోద్ధత్యమును సూచించుచు శార్దూలము వలె గాండ్రించు చున్నది. సుకుమార భావములకు ఉత్పల, చంపక, సీస, గీతాదు లుపయుక్తములు. రౌద్రాది భావ విస్తరణకు శార్దూలం, మత్తేభ, మహాస్రగ్ధరాదులు తగిన ఛందో రీతులు. రసాను గుణమగు ఛందస్సును ఉపయోగించి పతితలను రసాస్వాదయోగ్యుల నొనరించు శిల్పము కవిత్రయమువారు పెట్టిన భిక్ష :—

ఉత్తరాభిమన్యుల వివాహఘట్టము నందు నవదంపతుల నవలాలిత దృష్టి జాలము లెట్లుండునో కనుడు.

సీ. వరుచూడ్కి ముద్దియవదనంబుపై బారి
తిరుపటమై నునుగొంతి తీపు గ్రోలు
సుందరీరత్నంబు చూపు మనోరము
నడుగుల యొప్పుపై నల్ల నడరు
పతి విలోకనములు పడతుక మైదీవ
కలయుంగ పరంపరను మెలగుచుండు
వెలది కటాక్షముల్ విభునిపై క్రమమున
నెగసి మోమున జోకి మగిడివచ్చు
నొండొరువుల లేజూపుల నూని వేగు
పడిన వాడ్పున నవయవభంగులందు
దగిలి మరపున దడయు నిద్దర విశాల
నయన దీప్తులు నెరుకువబయలు పడగ"

వారి చూపు లున్నపట. ఉత్తరాభిమన్యులు క్రొత్త దంపతులు. పెండ్లి పీటలమీది వారి చూపులు స్వభావ రమ్యముగా చిత్రింపబడినవి. పెండ్లి కొడుకు తల యెత్తికొని యుండుట. పెండ్లి కొమరిత తల దించుకొని యుండుట. పెండ్లి పీటల మీది యావారము తదనుగుణముగ పెండ్లి కుమారుడు తొలుత పెండ్లి కుమార్తె ముఖము చూచుచు, తత్పుందర్య మవలోకింప కలుగును. తలవంచుకొని యున్న వధువు తొలుత భర్త పాదములు చూడగలదు. అట్లే ముఖముపై చేరిన వరుని చూడ్కులు మెల్ల మెల్లగ భార్య మైదీవ కలయ ప్రాకును. పాదములమీది వెలది చూపులు విభునిపై క్రమ క్రమముగ నెగసి మోమున జేరి సిగ్గుతో దిగి వచ్చును. ఇట్టి దంపతుల చూపుల లేక మకలతో లేజూపులు శరీరముంతయు పట్టినవి. ఇట్టి స్వభావ రమ్యమగు వర్ణన లోకవ్యవహారదక్షుడగు తిక్కనకే చెల్లినది. ఇట్టి దంపతుల చూపులు ప్రబంధకవి చేతిలో పడిన నవి మరునితూపులై, పతితల మనసులదూసికొని బాధించునే కాని, పై చూపుల వలె నానంద పెట్టవు. ఇట్టి ఘట్టము లలో తిక్కన చూపులు వెక్కసమగు తిక్కను బుట్టింపక మంచిముక్కువనే కల్గించును.

శ్రీకృష్ణరాయబార ఘట్టమునందును తిక్కన తననేర్పుచూపినాడు. కౌరవ పాండవులకు యుద్ధము జరుగుటయే శ్రీకృష్ణుని వాంఛితము. అయినను దూత్యభావము వహించు తాను తొలుత ధర్మజాదుల అభిప్రాయములు సేకరించి నాడు. ఈ అభిప్రాయములలో అతి విచిత్రము భీము దంతటి వాడు కూడ యుద్ధము వద్దు, శాంతి కావల

(మిగతా 6వ పేజీలో)

'కలకబారిన మనసు' — గోలి శేషయ్య

మరణానంతర జీవితం-3

శ్రీవసంతరావు వేంకటరావు

భౌతిక విషయాలలో, సామాన్యంగా,భిన్నాభిప్రాయానికి అవకాశంలేదు. విజ్ఞానంలో అట్టి భావానికి ఆస్కారమేలేదు. శక్తి ద్రవ్యాలతో ప్రయోగాలు చేసే విజ్ఞాని వెలువరించే విషయాలను ఉత్సాహపరు లెవరైనా స్వయంగా పరీక్షించి చూడుకోవచ్చు. యంత్రాల ప్రవర్తన దేశకాలాలమీద ఆధారపడి ఉండదు. చంద్రతలంపైకి పంపినవి, తలంపై దింపినవి యంత్రాలు ఆశించినట్లు పనిచేస్తున్నాయి. సోవియట్ శక్తిపై ఆధారపడిన "లునోఖోడ్"—1" చంద్రలోక నిశీథిలో క్రియా హీనంగా, నిద్రిస్తూంది. ఆ విధంగా దాదాపు 15 రోజులుంటుంది. తర్వాత సూర్యోదయమై ఎండ తగలగానే సిర ఘటాలు పనిచేస్తాయి. దానికి నిర్ణయించిన కార్యక్రమాన్ని ఎడాక 15 రోజులపాటు— కొనసాగిస్తుంది. వైజ్ఞానిక సూత్రాలు సార్వజనీనమైనవి. వానియందు నా నికావిశ్వాసముంది. భవిష్యత్తులో ఆ భావనకి ఆఘాతం కలిగితే కలగవచ్చు. వర్తమానలోకం లోనూ పరమాణువులోకంలోనూ అట్టి ఘాతములు, ఇప్పుడిప్పుడే, గోచరిస్తున్నాయి. అది భవిష్యత్తుమాట. ప్రస్తుతానికి విజ్ఞానం సార్వజనీనమే.

ఆత్మరంగంలో అట్టి సౌలభ్యం లేదు. శాసవరకు ఆత్మశక్తిని యంత్రాలు గుర్తించలేదు. పర మనస్తత్త్వంలో కొన్ని ప్రయోగాలు జరుగు తున్నప్పటికీ వాటికి వైజ్ఞానిక వైభవం చేకూరలేదు. ఆత్మతత్త్వం గ్రహించడానికి గలసాధనం మొక్క మనస్సు మాత్రమే. బాహ్య పరికరాల మూలంగా ఒకానొక నిశ్చిత పరిస్థితులలో ఒకే అనుభవాన్ని అందరూ పొందగలరు., కాని మానసికానుభవాల విషయంలో అదిసాధ్యం కాదు. అందుచేతనే ఆత్మ క్షేత్రంలో వివిధాభిప్రాయాలకి అవకాశాలు చెలరేగినై. జీవాత్మ ఉన్నదా? లేదా? అను ప్రశ్నలకే నికరమైన సమాధానాలు లేనప్పుడు, మరణానంతర జీవితంగూర్చి ఏం చెప్పినప్పటికీ అది ఆధారరహితంగా గోచరించవచ్చు. భౌతికమైన వైజ్ఞానిక దృష్టి కది నిజమైనా అలౌకిక విషయాలలో వేరు ప్రమాణాలను అంగీకరించవలసిన అవసరాన్ని గుర్తించిన వారికి ఆ విషయాన్ని తేలికగా త్రోసిపుచ్చరాదను విశ్వాసం కుదురుతుంది. దానిమీద నిశ్చయం అదానికి కష్టమే కాని!

మహేంద్ర అయ్యర్ జీవాత్మ చెప్పిన మరణానంతర తొలి అనుభవానికి [illegible] భూలోక జీవితం [illegible] ఒక [illegible] కనిపిస్తే, ఆ జీవాత్మ పడిన బాధ ఎంతో సానుభూతిని కలిగిస్తుంది. తను చేసిన దుష్ట కార్యాలను తిరిగి కనులారచూచి విచారించిన జీవాత్మ పశ్చాత్తాపంతో క్రుంగిపోయాంటే తనమార్గనిర్దేశం చేసిన దేవత ప్రశ్నిస్తుంది. 'భూలోకానికిపోయి తప్పు దిద్దుకోదలచి కోరిక నీకుందా?'' అని మహేంద్ర జీవాత్మనడుగుతుంది. "సుందరమైన ఈ లోకంలో నివసిస్తూ నా గత దోషాలను సవరించుకొనే అవకాశాన్ని భగవంతుడీయడా?'' ''తప్పకుండా''అని సమాధానమిచ్చి దేవత అదృశ్యమౌతుంది.

ఆ దేవలోకంలో జీవాత్మపొందిన అనుభూతులు వర్ణనాతీతం. ఆనందసాగరంలో ఓలలాడుతూ భగవంతుని ప్రేమ సాగరంలో మునిగినట్లు అనిపించేది. ఇంకా మహేంద్రుని జీవాత్మ వర్ణిస్తుంది.

"పూలతోటలో దేవత నన్నొకచోట విడిచి పోయినప్పుడు నే నుండిన సన్నివేశమేమిటి? కదా చెప్పుతున్నది భగవంతునిలో ఐక్యమై పోయినట్టనిపించింది. అయితే ఒక మానవ జీవాత్మగా నా వ్యక్తిత్వం పోలేదు. నే నింకా మహేంద్రనే. దేవతలను రక్షించడానికై హాలాహలాన్ని మింగినగరళకంఠుడను కూడా నేనే. [illegible] భగవంతుని [illegible] మహిమాత్మకమైన దృశ్యం కనిపించింది. నేను నిజంగా శివుడనే. విశ్వమంతా స్పష్టంగా కనిపించింది. నా అనంత మనస్సులో ఆదొక లీలగా కనిపించింది. కాని, కుమారుని దుష్కృత్యాలకు వగచేటా, భార్య శీలమ్మ తల్లి బాలమ్మల [illegible] తో నున్న మాయామయమైన జీవాత్మను కూడా నేనేఅను భావం ఎలా కలిగిందో యోచించలేను. ఈ చైతన్య దీర్ఘాన్ని ఎలా బోధపరచగలను? అది కొన్ని రోజులుగా నాలో ప్రజ్వరిల్లి భూలోక బంధువులతో నాకున్న అనుబంధ చ్ఛాయలను మొదలంటా భస్మంచేసింది. భగవంతుని పరిశుద్ధ సేవ చేసికొనే స్వేచ్ఛ లభించింది.

ఈవిధంగా రోజులు గడిచి పోయేయి. నేను రోజు" అన్నప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాల పరంగా భావించకూడదు. ఇక్కడటువంటి సూర్యుడే లేడు. చల్లటి మందకాంతి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మకు విశ్రాంతి కావాలన్నప్పుడు ఈ కాంతి నుండి మనసును మరలిస్తే చాలు.అంధకార వాతావరణం కనిపిస్తుంది."

"నేను చెప్తున్న ఆ రోజులలో భగవంతుని హృదయాన్ని హత్తుకొని ఆయన హస్తాలలో విశ్రమించేను. కాలం గడిచేకొలది ఆ వనం గురించి [illegible] తెలియదు. దేవతను మరచేను. తల్లినీ, భార్యనూ మరచేను. నన్నే నేను మరచి పోయేను. అత్యద్భుతమైన ఆనంద విశ్రాంత భావాలా, భగవంతుని యొక్క సర్వవ్యాప్తమై సర్వస్వ ఆవరించిన ప్రేమానుభవాలా తప్ప నా చైతన్యంలో మరే విషయముండలేదు. భగవంతుని ఆరాధించడానికైనా ఒకసారి ఆయనసుండి విడివడడానికి ప్రయత్నించేను, కాని నా శరీరంలో ఏ భాగాన్నీ కదపలేక పోయేను. నాలుక, కళ్లు, చేతులు, కాళ్లు: అన్నీ నా వశం నుండితప్పుకొన్నాయి. నిద్రలో జరిగేటట్లు, ఎట్లాగైతేకు రెండు మాటలను మాత్రమే మనసులో స్ఫురింప కలిగేను—''నేను, ప్రేమ'' అన్నవి. నేను చెప్పదలచుకొన్నది పూర్తి చేసేలోగా వాయంతి మనసు జారుకొంది., ''నిన్ను'' అనువైన ఏర్పడలేదు. ఆ ప్రయత్నాన్ని అట్టే సేపు చేయలేదు. అక్కడ ఉండడమే పరిపూర్ణానందం. [illegible] ప్రకారం ఒక వారానికి పైగా ఇట్టి దివ్యానుభూతి కలిగింది. తరువాత ఆదివ్య నిద్ర నుండి మేల్కొనగానే శీలమ్మలో ఇంట్లోనున్నాను'' (పుటలు 34—36' మహేంద్ర [illegible])

కాలాన్ని గురించి మహేంద్రుని జీవాత్మ చెప్పిన విషయాలు అర్థరహితాలు కావు. భౌతిక దృష్టికి కూడా కాల భావం యొక్క నిర్మితి గోచరిస్తుంది. బాహ్యమైన భౌతిక కాలం ఖగోళాల చలనాలపై ఆధారపడింది.''రోజు'' అనుభవం మనకి కలగడానికి భూమి యొక్క ఆత్మ ప్రదక్షిణమే కారణం. దాని మహోళంగా సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు ఆకాశయానం చేస్తూ, తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది. భూమి తనలో తను తిరగకుండా నిలబడిపోతే సూర్య నక్షత్రాలు ఆకాశంలో స్థిరంగా నిలిచిపోతాయి. భూమియొక్క భ్రమణం చేత వాటి స్థానాలలో కొద్ది మార్పు కనిపించవచ్చు. ఇది కాల నిర్ణయానికి ఉపయోగ పడదు. సూర్యుని చుట్టు తిరగకుండా భూమి నిలిచిన పక్షంలో సూర్య నక్షత్రాలలో ఎట్టి మార్పు కనిపించదు.

భూమి తనలో తను ఒకసారి తిరిగే కాలాన్ని ''దినం''అని— సూర్యునికి ఒక ప్రదక్షిణం చేయడానికి పట్టే కాలాన్ని 'సంవత్సరము' అనీ మనం నిర్ణయించుకొన్నాము. అందుచేత, మన సంవత్సరంలో $365\frac{1}{4}$ రోజులున్నాయి. చంద్ర గమనాన్ని బట్టి ఏర్పడిన 'నెల' లో సుమారు $29\frac{1}{2}$ రోజులున్నాయి. అందుచేత మన సంవత్సరానికి 12 నెలలు. ఇదే కాలమానం ఇతర లోకాలలోకి ఉండదని గమనించాలి.

మాటికు, బుధలోకంలో సూర్యుడుదయించడు. అస్తమించడు. భూమికి చంద్రుడున్నట్లు బుధునికి ఉపగ్రహం లేదు. అందుచేత బుధలోక కాలమానం విచిత్రమైనది. ఒక సగంలోనున్న వారికి ఎప్పుడూ పగలే, రెండవసగంలో నున్న వారికి ఎప్పుడూ రాత్రే. అక్కడకాలం స్తంభించినట్లుంటుంది. గురు శనిలోకాలలో దిన ప్రమాణం సుమారు మన 10 గంటలకు సమానం. పగలు 5 గంటలు, రాత్రి 5 గంటలు. ఆ రెండు గ్రహాలకూ చాలా చంద్రులున్నారు. ఎన్నో రకాల నెలలుండవచ్చును. ఆ లోకాలలో సంవత్సరానికి కొన్నివేల రోజులు. చంద్రలోక దినం సుమారు $29\frac{1}{2}$ రోజులన్న విషయం సామాన్య జ్ఞానముంది. అంత దీర్ఘమైన దినంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొనడం కష్టమే కావచ్చు.

భౌతిక కాలం కాక, జీవులకు సహజమైన అంతరంగిక కాలముంది. మనస్సు యొక్క అవస్థను బట్టి కాలం పరుగిడుతూన్నట్లు కాని మెందగించినట్లు కాని అనుభూతి కలుగుతుంటుంది. కాబట్టి, జీవాత్మలు సంచరించే లోకాలలో కాలం లేదంటే, లేదా, కొలత మరొక విధంగా జరుగు తుందంటే ఆశ్చర్య పడవలసిన అవసరంలేదు.

విజ్ఞాన శాస్త్రంలో ధ్రువతారలు :

లినేయస్

శ్రీ పోరంకి దక్షిణామూర్తి,
శ్రీ డి. వి. ఆర్. భాస్కరశాస్త్రి

ఈ సంవత్సర ఒకసారి, ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన గోంగూరను వృక్షశాస్త్రవేత్తలు గుంటూరులో ఉద్యానవనసీమించి, వ్యవసాయ వృత్తిపదకోశం(ఆం. ప్ర. సాహిత్య అకాడమీ 1962., సంకలనకర్త, సంపాదకుడు: డాక్టర్ భద్రిరాజు కృష్ణమూర్తి) తిరగేశాం. లాటిన్ (వృక్షశాస్త్ర పరిభాషలో) Hibiscus camabinus, LINN. అనీ ఇంగ్లీషులో Deccan hemp అనీ కనిపించింది. లాటిన్ పేరుకు చివర LTINN. అన్నది Carl Limaes సంగ్రహనామం అని అర్థమైంది. గోంగూర పేరు చివర లినేయస్ పేరు ఉండడానికి కారణ మేమిటంటే శాస్త్ర దృష్టితో దాన్ని గుర్తించి ఈవిధంగా పేరుపెట్టిన వాడు ఫలానా ఆయన అని తెలియడానికన్నమాట. ఈ విధంగా, అప్పటివరకూ బయల్పడినమొక్కలనూ, జంతువులనూ, రాళ్లనూ సమగ్రంగా పరిశీలించి ఈనాటికీ కూడా శాస్త్రవేత్తలు వాడుకోడానికి యోగ్యమైన అంతర్జాతీయ పరిభాష రూపొందించిన ఖ్యాతి లినేయస్‌కే దక్కిందంటే ఆశ్చర్యం కలిగక మానదు. కాని ఆ ఖ్యాతికి వెనక ఎంతటి సునిశిత బుద్ధి, ఎంత కార్యదీక్ష, ఎంత పరిశ్రమ ఉన్నాయో గమనిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని కొంతయినా అర్థంచేసుకోలేక పోము.

''ఇంతవరకూ ప్రపంచంలో అవతరించిన పరిపూర్ణ వృక్షశాస్త్రవేత్తల్లో, అద్వితీయుడు'' అని సమకాలికుల మెప్పు పొందిన లినేయస్ 1707లో మే 23న పుట్టాడు. పుట్టింది, స్వీడన్ దక్షిణ ప్రాంతంలోరషుల్ట్ అనే గ్రామంలో,ఆతనితండ్రి అక్కడ చర్చిలో ఒక చిన్న ఉద్యోగి (క్యురేట్). 1709లో స్టెన్‌బ్రోహల్ట్ గ్రామానికి ఆయన పాస్టర్‌గా నియమితుడైనప్పుడు కుటుంబం అక్కడికి తరలింది. ఆ గ్రామంలో ఆయన చక్కటి తోట ఒకటి పెంచాడు. కార్ల్ ఆ తోటలో ఆడుకొంటూ పువ్వులమీద ప్రేమ పెంచుకొన్నాడు. ఆ పూళ్లనే బల్లో వేరాడు. తరవాత 1727లో వైద్యవిద్య అభ్యసించడానికి లుండ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. మరుసటి సంవత్సరం ఉప్సలా విశ్వవిద్యాలయానికి మారాడు. అక్కడ చదువుకునే రోజుల్లో కార్ల్ ఎంతో దారిద్ర్యం అనుభవించాడు. తరవాత అధికారుల సానుభూతి, సహాయం పొందాడు. ఆరోజుల్లో విశ్వవిద్యాలయాల్లో తరగతుల్లో బోధన ఎక్కువగా ఉండేదికాదు. మంచి గ్రంథాలయాలు మాత్రం ఉండేవి. వాటిని ఉపయోగించుకొని కార్ల్ తనకు తానే గురువై అధ్యయనం సాధించాడు.

1729లో పెట్రుస్ ఆర్టెడీ(1705-35) అనే సహవిద్యార్థితో కార్ల్‌కు పరిచయం అయింది. పెట్రుస్‌కు, కార్ల్‌కు అభిరుచులు సమానమైనవే. కాని ఇద్దరి తత్వాలూ వేరు వేరు.

''పెట్రుస్ గొప్ప వ్యుత్పన్నుడు, గంభీరుడు. ప్రతిచిన్న అంశమునూ తీవ్రంగా పరిశీలిస్తాడు. మొత్తంమీద యంత్రార్థమునకు దగ్గరలో ఉంటాడు'' అని లిన్‌యస్ మిత్రుణ్ణి గురించి రాశాడు. అభిరుచి సామ్యంవల్ల ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకొన్నారు. సృష్టిలో అంతవరకూ బయల్పడిన జీవజాలాన్ని పరిశీలించి ఆయా జీవుల లక్షణాలకు నిదానపద్ధతులు (డయాగ్నసిస్), వాటి వర్ణన(డిస్క్రిప్షన్),నామ విధానం (నామెన్‌క్లేచర్) రూపొందించడం., ఇద్దరిలో ఏ ఒక్కడైనా మరణించినప్పుడు రెండోవాడు అతని రచనలు ప్రచురించడం దీని మేరకూ ఇద్దరూ కలిసి అయిదేళ్లపాటు పరిశ్రమించారు. పెట్రుస్ ఆర్టెడి చేపలనూ, పరిసృపాలనూ(రెప్టైల్) ఉంబెలిఫెరె వృక్ష కుటుంబాన్నీ పరిశీలించే అవకాశం తీసుకొన్నాడు. కార్ల్ లినేయస్,పక్షులనూ, కీటకాలనూ, మొక్కలనూ పరిశీలించడం ప్రారంభించాడు. పరిశీలనార్థం ఇద్దరూ అనుసరించిన పద్ధతులు ఒకటే. అప్పటి కింకా వాళ్లు విద్యార్థులే, జీవికకోసం వైద్యవృత్తి చేపట్టాలని ఉత్సాహిస్తున్న వాళ్లు. లినేయస్ ఉత్తరోత్తరా చేసే కృషికి గట్టి పునాదులు పడ్డవి ఆరోజుల్లో.

1732లో కార్ల్ లినేయస్‌కు అపూర్వమైన అవకాశం ఒకటి లభించింది.లాప్‌లాండ్ అడవుల్లోకి వెళ్లాడు. అక్కడి వృక్షజాలమంతా సరిచేశాడు. 1737లో అతను ప్రచురించిన 'ఫ్లోరా లాపోనికా'అన్న గ్రంథానికి ముడిసరుకు దొరికింది ఆ పర్యటనలోనే.

1735లో లినేయస్ స్వీడన్‌నుంచిహాలెండ్ వెళ్లాడు. హార్డర్‌విక్ విశ్వవిద్యాలయంలో వైద్యపట్టం పొందాడు. అక్కణ్ణించి లీడెన్ వెళ్లినప్పుడు ప్రముఖ డచ్ విద్వాంసుడు జె. ఎఫ్. గ్రానోవియస్(1686—1762) తోను, జకాక్ లాసన్ తోను, పరిచయం కలిగింది. ఆ ఇద్దరు మిత్రులే లినేయస్ రాసిన 'సిస్టమానాచురా'(1735) అనే గ్రంథం సొంత ఖర్చుతో ప్రచురించారు.

తరవాత లినేయస్ ఒక పెద్ద వర్తక వ్యాపారస్తుడికి సొంత వైద్యుడుగాను, ఆయన తోటలకు పర్యవేక్షకుడుగాను నియమితుడైనాడు. ఈలోగా పెట్రుస్ ఆర్టెడికూడా హాలెండ్ వచ్చి చేపలగురించి పరిశోధన కొనసాగించాడు. కాని ప్రమాదవశాత్తు ఒకరాత్రి పూట కాలువలోపడి మునిగిపోయాడు. ఈ దుస్సంఘటన మూలంగా వైజ్ఞానిక ప్రపంచం 18వ శతాబ్దికి తలమానికం కాగల జంతు శాస్త్రవేత్తను కోల్పోయింది.అంతే ఉప్సలాలో ఉండగా జరిగిన ఒప్పందాన్ని అనుసరించి, లినేయస్ ఆర్టెడి చేపలగురించి రాసిన గ్రంథం 1738లో ప్రచురించాడు. గ్రంథం పేరు Ichthyologia. అలాగే ప్రపంచంలో అప్పటికి తెలిసిన జీవజాలమంతటినీ వర్గీకరించి ఒకపట్టిక తయారు చెయ్యాలనుకున్నాడు. 1758 నాటికి లినేయస్ ఆదికూడా నెరవేర్చాడు.

హాలెండ్‌లో ఉండగా లినేయస్ 1735లో సిస్టమానాచురా, 1736లో ఫండమెంటా బొటానికా, 1937లో జెనిరా ప్లాంటారమ్, హోర్టస్ క్లిఫోర్టియానస్, క్లాసస్ ప్లాంటారం అనే గ్రంథాలు ప్రచురించాడు. 1738లో స్వీడన్‌కు తిరిగి వచ్చాడు. అప్పటినుంచి 1741 దాకా వైద్య వృత్తిలో ఉన్నాడు. 1741లో ఒక మిత్రుడి పలుకుబడి ఉపయోగించుకొని ఉప్సలా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్షిప్ (సాఫెసర్‌షిప్) సంపాదించాడు. తన లక్ష్యం సాధించుకొన్నాడు.

మరుసటి ఏడాది, ఆ విశ్వవిద్యాలయంలోనే వృక్షశాస్త్ర ప్రాచార్యుడుగా ఉప్పాయనికి తన పదవి బదలాయించి ఆయన పదవి తాను స్వీకరించాడు.

1740—70 మధ్యకాలం లినేయస్ జీవితంలో గొప్పకాలం. బోధనలో ఎంతగానో పరిశ్రమించాడు. పరిశీలనార్థం దేశమంతటా పర్యటించాడు. ఫ్లోరా సుయేసికా (1745)ఫౌనా సుయేసికా(1746),ఫిలసాఫియా బొటానికా(1751), స్పీషిస్ ప్లాంటారం(1753), సిస్టమానాచురా(పన్నెండో కూర్పు, 1758—59), అసంఖ్యాకమైన పరిశోధన వ్యాసాలు, ఇతర రచనలూ ప్రచురించాడు. విజయపరంపర సాధించాడు. 1772 నాటికి ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అయినా దెబ్బయ్యో ఏడువరకూ జీవించాడు. 1778లో జనవరి 10న చనిపోయాడు. ఆయన పోయిన తరువాత అయిదేళ్లకి ఒక్కగా నొక్క కొడుకూ చనిపోయాడు. కొంత కాలానికి, లినేయస్ పరిశీలనార్థం సేకరించిన నమూనాలన్నీ ఆయన భార్య స్మిత్ అనే ఇంగ్లీషువాడికి అమ్మేసింది. వాటిలో భూతత్వశాస్త్ర(జియలాజికల్) పరిశోధనకు సంబంధించిన నమూనాలు మట్టుకు అమ్మేసి తక్కినవే ఆయన పదిలపరుచుకున్నాడు. స్మిత్ గతించిన తరవాత వృక్ష జంతు శాస్త్ర సంబంధమైన నమూనాలను లండన్‌లో ఉన్న లినేయన్ సొసైటీ, ఆయన భార్య దగ్గరనించి కొనుక్కుంది.

కార్ల్‌లినేయస్ అధికారికమైన రచనల వల్లా ప్రోత్సాహకారకమైన అధ్యాపనం వల్లా చిరస్మరణీయుడైనాడు. ఆయన దగ్గర చదువుకోటానికి దేశ విదేశాలనుంచి విద్యార్థులు వచ్చేవారు. ఆయన సిద్ధాంతాలూ, ఉపదేశాలూ ఒంటబట్టించుకొని తిరిగి వెళ్లి తమ తమ విద్యార్థులను ఉత్తేజితులను చేసేవారు. 1753లో ఆయన ప్రచురించిన స్పీషిస్ ప్లాంటారం అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వృక్ష నామవిధానం (బొటానికల్ నామెన్‌క్లేచర్) ప్రారంభం కావడానికి 1905లో ఆమోదం పొందింది. అందరికీ శిరోధార్యమైంది. ఆయన నామవిధానంలో ఉన్న సౌకర్యం ఏమిటంటే అప్పటికి తెలిసిన వృక్షజాలమంతకూ లినే

(మిగతా 6 వ పేజీలో)

సముద్ర మధ్యంలో తెగిపడ్డ స్వర్గఖండం క్వీన్ మేరీ

శ్రీ కె. కృష్ణప్రసాద్

మార్చి 24, 1936 నౌకాయాన చరిత్రలో ఒక ముఖ్యమయిన రోజు. ఆరోజున ఆర్. ఎమ్. ఎస్. 'క్వీన్‌మేరీ' గ్లాస్గో రేవునుంచి బయలుదేరింది. ఆరోజు నుంచి మొన్న మొన్నటి వరకూ అంటే [illegible] వరకూ హుందాతనానికి, వైభవానికి, సొగసుకి, వేగానికి ప్రతీకగా నిల్చిపోయింది ఈ నౌక.

అప్పట్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులలో చాలామంది రాజకీయ నాయకుల నుంచి, సినీ తారల వరకూ అందులో ప్రయాణం చేసినవారే. ఒకానొకప్పుడు హాలీవుడ్ రాణి అనదగిన గ్రేటా గార్బో, హెన్రీ ఫోర్డు, యులా ఎందరో మహానుభావులు అందులో ప్రయాణం చేశారు. 1936 నుంచి 67 దాకా అది 3,807,277 మైళ్లు ప్రయాణంచేసి2,114,000మంది ప్రయాణికులను వారి వారి గమ్యాలకు చేర్చింది. బహుశా అంత భారమయిన పని చెయ్యడంవల్ల నేమో ప్రస్తుతం అమెరికాలో విశ్రాంతి తీసుకొంటోంది.

1019 అడుగుల పొడవు, 81,237 టన్నుల బరువుకల క్వీన్‌మేరీ చూసే వారికి ఒక చిన్నపట్టణంలా ఉండి కన్నుల పండుగగా ఉండేదనటంలో ఆశ్చర్యం లేదు. ఆ నౌకలో ప్రయాణికులు ఒక పేజీ సహాయంతో తాము కోవల్సిన చోటికి వెళ్లేవారు. 38 గదులు, 13 బార్లు, ఒక పెద్ద భోజనశాల, 600 టెలిఫోన్లు ఉండి 3000 మంది జనంతో ఎప్పుడూ సందడిగా ఉండేది.

ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పింపబడ్డాయి. ప్రొద్దుటే టీ తరువాత 30, 40 రకాల పదార్థాలలో తమకు కావలసిన వాటితో ఉదయం టిఫిను, ఆ తరువాత కావాలంటే నౌకలోనే అచ్చయే న్యూస్‌పేపరు చదువుకో వచ్చు. కొంచెం వ్యాయామం కావాలనుకొనేవారు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టుకోవచ్చు. డబ్బులు జోరుగా ఉంటే షాపింగ్‌కో, జూదం ఆడడానికో వెళ్లవచ్చు. సాయంకాలం 7 గం. భోజనం [డిన్నర్] రెడీ. భోంచేసి కుర్రకారుకు నైట్ క్లబ్, పెద్దవాళ్లకు లోకాభిరామాయణానికీ [illegible] సౌకర్యాలు ఏర్పాటు చేయబడినవి.

ఈ చిన్న పట్నం నడపడానికి 1300 మంది సిబ్బంది కావల్సివచ్చేవారు. ప్రత్యేకం యింజన్ రూములోనే250 మంది సిబ్బంది పనిచేసేవారు. 3 లక్షల దీపాలు వెలిగించడానికి సరిపడ్డ విద్యుచ్ఛక్తి నౌకలో ఉత్పత్తి అయేది.

అపూర్వమైన ఈ నౌక నిర్మాణం 1930 లో ప్రారంభం అయింది. కాని [illegible] 10 అడుగులు ఎక్కువ పొడవైనది. ఈనౌక మొట్టమొదటిసారి అమెరికా చేరుకొన్నప్పుడు న్యూయార్క్ రేవులో దీనికి అపూర్వమైన స్వాగతం యిచ్చారు. 3 విమానాలు దీనికి ఎదురేగి పుష్పవర్షం కురిపించాయి.

ప్రయాణికులకు ఆశాభంగం కల్గిస్తూ 1940 లో రెండవ ప్రపంచ యుద్ధంలో నావికులకు సహాయంకోసమై 'క్వీన్‌మేరీ' ని యుద్ధ నౌకగా మార్చేరు. నౌకలోని ఖరీదయిన అలంకరణ సామగ్రిని తీసివేసి న్యూయార్క్‌లోను, ఆస్ట్రేలియాల్లోను దాచారు. 2000 మంది ప్రయాణంచేసే నౌకలో అత్యవసర పరిస్థితులలో 15000 మందిదాకా సైనికులు ప్రయాణం చేశారు. ఏ దివ్యశక్తి దాన్ని కాపాడిందో కాని యుద్ధంలో అది చిన్న ప్రమాదానికి కూడ గురికాలేదు.

1946 సెప్టెంబరులో యుద్ధ నౌకగా దాని పాత్ర ముగిసింది. అప్పట్నుంచి దానిని యథాప్రకారం ప్రయాణికుల ఓడగా ఏర్పాటుచేయటానికి 4000 మంది పనివారు ఒక సంవత్సరంపాటు నిర్విరామంగా కృషి చేశారు. 1952 వరకూ దానితో వేగంలో పోటీచేసే నౌక 'నార్మండీ' ఒక్కటే. 1952 లో అమెరికావారు నిర్మించిన ''ఎస్. ఎస్. యునైటెడ్ స్టేట్స్'' వేగం క్వీన్‌మేరీ వేగాన్ని మించిపోయింది.

కాల పురుషుని ప్రభావంతో 'క్వీన్‌మేరీ' నౌకయొక్క ఆకర్షణ తగ్గిపోయింది. ఇంతలో ఒకసారి [illegible] జరిగింది. ప్రజలు విమానాలలో ప్రయాణాలు చెయ్యాలనే ఉబలాటంతో ఉండటం వల్ల [illegible] నిర్వాహకులకు ఈ నౌకపై సాలీనా కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. ఈ నష్టం భరించలేకనే [illegible] నిర్వాహకులకు అనిపించింది. అమెరికాలోని [illegible] వ్యాపారస్థుడు రెండున్నర కోట్ల డాలర్లకు 'క్వీన్‌మేరీ'ని కొన్నాడు. ప్రస్తుతం ఈ నౌక కాలిఫోర్నియాలో హోటలు క్రింద మ్యూజియం క్రింద ఉపయోగింప బడుతోంది.

1001 ప్రయాణాలు చేసిన ఈ నౌకను ముంచిన వ్యక్తికి 2,50,000 డాలర్ల బహుమతి హిట్లరు యిస్తానని ప్రకటించాడంటే ఈనౌక రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంత సేవచేసి ఉండాలో ఊహించుకోవచ్చు.

[రీడర్సుడైజెస్టులో పద్మవ్యాసం ఆధారంగా]

త్రివేణి

మూడు పాయల జడ సడలిపోయి
అడుగులు తడబడి నేలలో దిగబడిపోయి
చిందర వందరలై పోయిన కురుల చీకటిలో
చిక్కుకున్న జాబిల్లి రేకగా మ్లాన వదనంతో
మూర్తీభవించిన ఆ శిలాగా
అదుగో నా తెలుగుతల్లి
వందిన తలతో సంచలించే పెదవులతో
ఫాలభాగాన అరుణకీలగా ప్రవాళహేలగా
ప్రజ్వలించే చెదిరిన కుంకుమరేఖతో
వేణీ సంహారం చేయించి కబరీభరంలో
సుందర మందార కుసుమాలు కూర్చగల
నిర్వక్ర విక్రముని కోసం నిరీక్షిస్తున్నదేమో!
పరాభూత పాంచాలియై తల్లడిల్లుతున్నది నా తల్లి
పగల సెగలలో వసి వాడిపోయిన కల్పవల్లి
లేడా ఆ శూరుడు? కానరాడా?
రత్నాకర గంభీరుడు
మేరు సమాన ధీరుడు
హోమాగ్ని కుండంలో ఆవిర్భవించిన
ప్రేమామృత పూర్ణకుంభమై మన
జనతకు సమతను పంచే వీరాగ్రేసరుడు మరి రాడా!
మూడు పాయలొక జడలో
ముచ్చటగొలిపే దెపుడో?
చీకటింట దీపావళి
విరులొలికే దెపుడో?

— అమరేంద్ర

స్త్రీలు-సమాజము

జీవిత భాగస్వామి (ని)

కుమారి బి. విజయలక్ష్మి

వివాహం నూరేళ్ల పంట. వివాహ వ్యవస్థకు మన దేశంలో వున్న ప్రాముఖ్యం మరే దేశంలోను లేదేమో. ఎందుచేతనంటే పవిత్ర వైవాహిక బంధంలో ముడిపడిన రెండు జీవితాలు జీవితాంతం వరకు కలిసి జీవిస్తాయి. పూర్వం మన దేశంలో చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. ఆ వయసులో వధూవరులకు జీవితము ఎడల కాని జీవిత భాగస్వామి(ని) యెడల కాని ఒక అభిప్రాయమంటూ వుండదు. పరస్పరం అర్థం చేసుకోగలిగే అవకాశం ఒకరి జీవితాల్లో ఒకరు ప్రవేశించాకే దొరికేది. తరువాత పరస్పరం అర్థం చేసుకోగలిగితే వారి దాంపత్యాలు అన్యోన్యంగా సాగేవి. లేకపోతే జీవిత భాగస్వాము లిద్దరిలోను ఒకరు తమ అభిప్రాయాలు పూర్తిగా వదులుకొని వేరొకరి భావాలకు అనుగుణంగా మారేవారు. ఈ రెండు కాకపోతే ఆ సంసారం ప్రతి రోజు భావన కష్టమే. కాని ఏది ఏమైనా ఎక్కడో కొన్ని చోట్ల తప్ప చాలా చోట్ల వివాహ బంధం తెగదు. అదే మన భారతీయ వివాహ వ్యవస్థలోని ప్రత్యేకత.

కాని పరిస్థితులు మారినాయి. ఆడపిల్లలకు కనీసం 18, 19 సంవత్సరాలు వస్తే గాని వివాహం జరగటం లేదు (కట్నాలబాధ వల్లే కావచ్చు మరి దేనివల్లనయితే కావచ్చు(యుండి)) చాలా మందికి వివాహం జరిగేటప్పటికి కాలేజీ చదువులు, కొంతమందికి యూనివర్సిటీ చదువులు కూడ పూర్తవుతున్నాయి. వారికి తమ జీవిత భాగస్వామి గురించి కొన్ని అభిప్రాయాలు, వూహలు వుంటాయి. ఈ అభిప్రాయాలు పరిపక్వమయిన వయస్సులో ఏర్పడినవి కనుక తల్లిదండ్రులు వీటికి ప్రాముఖ్యం ఇవ్వడం శ్రేయస్కరం. ఎందువల్లనంటే తరువాత జీవితములో తన అభిప్రాయాలకు శుద్ధ వ్యతిరేకమయిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవలసి వస్తే యువతికి గాని యువకునకు గాని మానసికంగా దెబ్బ తగులుతుంది. కొంతమంది ఈ దెబ్బ నుండి తొందరగా కోలుకొని ఎదుటి వ్యక్తి అభిప్రాయాలకు అనుగుణంగా మార్తారు. లేక ఎదుటివ్యక్తిని తమ అభిప్రాయానుగుణంగా మార్చుకుంటారు. ఈ రెండూ కాకపోయినా వారి దాంపత్య జీవితం కొనసాగుతుంది. అయితే అన్యోన్యంగా మాత్రం కాదు. కాని మన ఆంధ్రలో చాల వరకు తల్లిదండ్రులు చూసిన సంబంధాలను చేసుకోవటమేకాని వధూవరుల యిష్టానిష్టాలతో సంబంధం లేకుండా పోతోంది దీనికి పరిస్థితుల ప్రాబల్యం కొంతవరకు కారణం. కనుక తల్లిదండ్రులు తమ కూడ పూర్తిగా తప్పు పట్టటానికి వీల్లేదు. కాని తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయాలు తెలుసుకొని కొంతవరకయినా వాటికి ప్రాముఖ్యం యివ్వటం మంచిది.

ఇక ప్రేమ వివాహాల దగ్గరికి వస్తే మన ఆంధ్రలో ప్రేమ వివాహాలు తక్కువే. ప్రేమున్నా అని పెళ్లిళ్ల వరకు రావటం లేదు. కాని జరిగిన ఆ కొద్ది వివాహాలలో ఫలమయ్యేవి చాలా తక్కువ. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ యువతీ యువకుల మధ్య సరియైన అవగాహన లేకపోవటమే వీనికి ముఖ్యమైనకారణం. చాలా ప్రేమ నిన్న మొన్న చూసాను, నిన్న మనసు కలిసాను, బాగానే వుంటున్నాయి. ఆ అబ్బాయి ముక్కు బావుందనో, ఈ అమ్మాయి జడ బావుందనో అనుకోవటం. అదే ప్రేమ అని పప్పులో కాలేయటం. 'ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ బెస్ట్ ఇంప్రెషన్స్' నిజమేకాని 'అల్ దట్ గ్లిట్టర్స్ ఇజ్ నాట్ గోల్డ్' కూడా అంతే నిజము కదా. ఒక వ్యక్తిని అభిమానించటానికి, ఆ వ్యక్తితో జీవితం పంచుకోటానికి చాలా తేడా వుంది. సినిమా హాళ్ళలోను, బీచ్‌లోను నాలుగైదు సార్లు కలుసుకొని ఒకరినొకరు అర్థం చేసేసుకున్నామనుకుంటారు. కాని జీవితాంతం కలిసి జీవించే వాళ్లకు ఆ అర్థం చేసుకోవటం సరిపోదు. ఎంత ఎక్కువ కాలం పరిచయముంటే వివాహ జీవితమంత సుఖంగా వుంటుంది. ప్రేమలో పడ్డ వాళ్ళు చేసే మరో పెద్ద పొరపాటేమిటంటే వాళ్ల జీవితంలో ఎదుర్కోవలసిన విషయాలను గురించి చర్చించుకోకుండా వాటిని వివాహం తరువాత చర్చించుకుందాములే అని వాయిదా వేస్తారు. కాని కొన్ని విషయాలను వాయిదా వేయటం అసలు మంచిది కాదు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది మతం. నిజమైన మతం ఇతర మతాలను సహిస్తుంది ప్రేమికులిద్దరూ వివిధ మతాలకు చెందిన వారయితే ఏ మతాన్ని అనుసరించాలనేది ముందు నిశ్చయించుకోవాలి. లేకపోతే ఇతర వ్యక్తి మతాచారాల యెడ సహనభావం కలిగి వుండాలి. కాని చాల ప్రేమ వివాహాలలో యిది జరగటం లేదు ముందు ఈ విషయం గురించి చర్చించుకోక పోవటం, ప్రేమ మైకంలో నుండి బయట పడ్డాక అప్పుడు నా మతమే మంచిదంటే నా మతమే మంచిదని కలహించుకోవటం. వీరిద్దరి మధ్య పిల్లలు నలిగిపోయి ఏ మత ధర్మానికీ చెందని వారవుతారు. ఒకరినొకరు ఈ విషయమై మొదటి నుండి పూర్తిగా అర్థం చేసుకోలేక పోతే కలిసి వుండి ప్రయోజనం లేదు.

ఎదుటి వ్యక్తికి త్రాగుడు, పేకాట మొదలైన వ్యసనాలు వున్నవేమో గమనించుట మంచిది. వాటిని సహించ గల్గితే ప్రశ్నే లేదు కాని వివాహమైన తరువాత అతన్ని మార్చగలననుకోవటం చాల పొరపాటు.

జీవితమంటే సరియైన అభిప్రాయం ఇద్దరు వ్యక్తులు కలిగి వుండాలి. వివాహానంతరం జీవితంలో వారు ఎదుర్కోవలసిన విషయాలను గురించి వారికి ఖచ్చితమైన అభిప్రాయాలుండాలి. జీవితమంటే ఒకరి కళ్లలోకి ఒకళ్లు చూసుకుంటూ గడిపివేయడం కాదని అంతకంటె ముఖ్య విషయాలుంటాయని, జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే అలా గడపడానికి వీలవుతుందని యువతీ యువకులు వివాహానికి ముందే తెలుసుకోవటం మంచిది. నిత్య జీవితంలో ముఖ్య విషయాలను గురించి ముందే ఒక అభిప్రాయానికి రావటం మంచిది హనీమూన్‌కు ముందు ఇవి చాల చిన్న విషయాలుగా కనిపించవచ్చు కాని ఈ చిన్న విషయాలే వివాహం సఫలం కాకపోవటానికి మొదటి మెట్టు కావచ్చు.

డబ్బు విషయానికి కూడ ప్రాముఖ్యం యివ్వాల్సి వుంటుంది ఇదే ముఖ్యమైనది కాకపోయినా ప్రేమ వివాహాలు చేసుకోదలచిన వారు ఖచ్చితమైన ఆదాయాలు వచ్చే ఉద్యోగాలు దొరికే వరకు ఆగటం మంచిది ఎందుకంటే జీవితాంతం ప్రేమ తిని బ్రతుకలేరు కదా! ఆర్థిక యిబ్బందులు జీవిత మాధుర్యాన్ని హరించేస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే యువతీ యువకులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న వారయితే వధువు వివాహానంతరం ఉద్యోగం చేయాలా వద్దా అన్నది ముందే నిశ్చయించు కోవాలి. ఎందుకంటే చాలమంది మగవారు భార్య ఉద్యోగం చెయ్యాలనుకోవటం కంటే తను ఆఫీసు నుండి యింటికి రాగానే చిరునవ్వుతో పలుకరించి ఆదరించాలని కోరుకుంటారు. కాని అవసరమైతే, భార్య (చదువుకున్నదైతే) ఉద్యోగం చేసి భర్తకు ఆర్థికంగా సహాయపడడంలో ఏమీ తప్పు లేదు.

వివాహాలలో ముఖ్యంగా గమనించవలసిన విషయమేమిటంటే వధూవరుల బాక్ గ్రౌండ్ పరస్పరం తెలుసుకోవాలి ప్రేమికులలో ఒక వ్యక్తి యొక్క అలవాట్లు, ఆలోచనలు, కుటుంబ ఆచారాలు ఇతర వ్యక్తి యొక్క అలవాట్లు, ఆచారాల కంటె భిన్నంగా వున్నప్పుడు ఆ వివాహం సఫలమవటము చాల కష్టం మొదట ఈ బేధాలు చిన్నవిగానే వుండవచ్చు. కాని యివి అన్నీ కలిసి ఇరువురి మధ్య ఛేదించరాని గోడ కడతాయి

వివాహాలు మతధర్మాలు ప్రకారం జరిగినపుడు (అదేమతమైనా కానివ్వండి) వాటిలో ఒక విధమైన పవిత్రత వుంటుంది అటువంటి వివాహ బంధాలు సులభంగా తెగవు.

ఏ వివాహమైన (అది పెద్దలు చేసిన పెళ్లే కానివ్వండి, ప్రేమ వివాహమేకానివ్వండి) భార్యభర్తల మధ్య సరియైన అవగాహన వున్నపుడు, ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి గౌరవము యిచ్చినప్పుడే సఫలమవుతుంది.

నవచైనాలో మహిళల విమోచనోద్యమం

''పురుషులు ఏం చేస్తారో దానిని స్త్రీలు కూడా చెయ్యగలరని నిరూపించే సందర్భాలనేకం చైనీస్ అధికార వార్తాసంస్థ 'న్యూ చైనా న్యూస్ ఏజన్సీ' ఇటీవల కొన్ని వారాలుగా వివరిస్తూ వచ్చింది

దీనికిముందు మార్చి ఎనిమిదవ తేదీని ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం'' జరిగినప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు మావో భావాలను పఠించి, పరిశీలించి, వివిధ రంగాలలో నిత్యజీవితంలో అమలు జరుపుతున్న మహిళలను, కార్మికులుగా, కర్షకులుగా అభ్యుదయాన్ని, విజయాన్ని సాధించిన మగువలను ప్రశంసిస్తూ, అనేక పత్రికలు వ్యాసాలను ప్రచురించాయి.

ఈ విషయాన్ని క్రిందటి ఏడాదిలో ప్రజలు అంతగా గమనించ లేదు కానీ, సాంస్కృతిక విప్లవానికి పూర్వం రాజకీయరంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కొందరు చైనీస్ మహిళలు దేశ వ్యవహారాలలో స్త్రీలు నిర్వహించవలసిన బాధ్యతలను నొక్కి వక్కాణించడానికి ఏవిధంగా తమ అవకాశాలను వినియోగించుకుంటున్నదీ గమనించలేక పోలేదు. ఈ వ్యాసాల ఆంతర్యం, ఈ ప్రసంగాల అంతరార్థం ఒక్కటే. స్త్రీల ''విమోచనోద్యమం'' జయప్రదమైన దని వారు, పెకింగ్ పాలనలో పురుషులతో పాటు సమాన హక్కులు అనుభవిస్తున్నారని నిరూపించడం

ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వ స్థాపనకు పిమ్మట కొంతకాలానికి మహిళల ప్రాథమిక హక్కులు, సమత్వం స్వేచ్ఛ, అధికార పూర్వకంగా గుర్తించబడ్డాయి ఉమ్మడి కార్యక్రమంలోను, కొత్త వివాహచట్టంలోను చేర్చబడ్డాయి.

తత్ఫలితంగా ఈనాడు స్త్రీలు అన్ని విద్యాసంస్థలలోను, అన్ని వృత్తులలోను ప్రవేశించగలిగారు. ప్రభుత్వంలో ముఖ్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు. రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్ గత ఏప్రిల్‌లో సమావేశం జరిపినప్పుడు హాజరైన ప్రతినిధులలో 20 శాతం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పని చేస్తున్న స్త్రీలే!

పార్టీ కొత్త కేంద్ర సంఘంలో 12 శాతం స్త్రీలు. వీరికి అన్ని స్థాయిలలోనూ విప్లవ సంఘాల (రివల్యూషనరీ కమిటీలు) లో కూడా ప్రాతినిధ్యం వుంది.

స్త్రీలలో అధిక సంఖ్యాకులు లఘుపరిశ్రమలలోనే కనిపిస్తారు. కార్మికులుగా పనిచేస్తున్న స్త్రీలలో 60 శాతం వస్త్ర పరిశ్రమలో వున్నారు గ్రామీణ ప్రాంతాలలో పొలం పనులలో పాల్గొంటున్న స్త్రీల సంఖ్య మొత్తం కార్మిక సంఖ్యలో 30 నుంచి 40 శాతం వరకు వుంటుంది

స్త్రీలకు పురుషులతోపాటు సమానజీతం ఇవ్వాలనే నియమం కూడా యిప్పుడు అమలు జరిగింది ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు తమ 50 వ ఏటనే ఉద్యోగనుంచి విరమించవలసినప్పటికీ ఆఫీసులలో పనిచేసేవారు మరో అయిదేండ్లు అదనంగా పని చేయ్యవలసి వున్నారు.

ఏమైనప్పటికీ ప్రపంచంలోని ఇతర దేశాలలోలాగే చైనీస్ మహిళలు చాలామంది తమ విమోచనాన్ని పూర్తిగా వినియోగించుకొనడానికి ఇష్టపడటం లేదు. కొందరికి చదువున్నా, రాజకీయాలన్నా అంత సుముఖత లేదు. ఇంటి పనులతోనే తమకు కాలం తీరిపోతుం దంటున్నారు

వివాహితలైన స్త్రీలు పరిశ్రమలలోను, రాజకీయాలలోను పాల్గొనడానికి పిల్లలసంరక్షణ ప్రధాన ప్రతిబంధకంగా ఉంటున్నది అయితే, యీ సమస్య పెద్ద ఫ్యాక్టరీలలో క్రెచీ, కిండర్‌గార్టెన్‌లు, పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు పరిష్కరించబడింది

ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు ప్రసవ కాలంలో 56 రోజులు మెటర్నిటీ సెలవు ఇవ్వబడుతుంది వైద్యచికిత్స కయ్యే ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుంది గర్భనిరోధక సాధనాలను విరివిగా వాడడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గర్భ విచ్ఛిత్తిని చట్టసమ్మతం కావించింది. ఇవి దేశసేవలో స్త్రీలకు మరింత స్వేచ్ఛ నిస్తాయి

అయితే, పెకింగ్ రేడియో సెప్టెంబరు మొదటి తేదీని ఒక ప్రకటన చేస్తూ, పారిశ్రామికంగా ప్రధానమైన షిన్యాంగ్ ప్రాంతంలో చాలామంది స్త్రీలే పదవీచ్యుతుడైన మిషాజీ ప్రబోధనలకు చెవినొగ్గి ఇళ్లలోనే కబుర్లు, కథలు చెప్పుకుంటూ గృహకృత్యాలలో గడిపివేస్తున్నారని ఆరోపించింది.

ఇటువంటివారికి మావో భావాల ఉద్బోధనకు ప్రత్యేకతరగతులు నిర్వహించి వారిని ''సమష్టి కార్మికత్వం'' లో ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కృషిచెయ్యాలని షెంయాంగ్ రేడియోపేర్కొన్నది

కూవన్ష మండూకాళ్లా ఇళ్లల్లోనే కూర్చోకుండా ''పురుషులతో సమత్వం సాధించండి'' అని పెకింగ్ దినపత్రిక ''కువాంగ్ మింగ్'' మహిళలను హెచ్చరించింది.

అయితే, తమ విమోచనావకాశాలను నిష్ప్రయోజనంగా వినియోగించుకొనడానికి అనేకమంది స్త్రీలు సుముఖంగా లేనట్లే పురుషులు కూడా తమ ఆడవాళ్లు ఇళ్లు వదలి బయటి పనులకు వెళ్లడాన్ని హర్షించడం లేదు.

పుకిన్ రాష్ట్రంలోని ఒక గ్రామంలోని పురుషులు ''ఇల్లాళ్లు ఇంటిపనులు చేసుకోవాలి, ఈ పొలం పనికి రావడం దేనికి?''—అని ఆక్షేపిస్తున్నారట! పొలాల్లో పనిచేసి చేతులు, బట్టలు మట్టితో పాడుచేసుకోవడానికి ఇష్టపడటంలేదని కూడా తెలుస్తున్నది.

''చైనాలో కార్మిక బలానికి ముఖ్యమైన ఆలంబన స్త్రీలే! చైనాను గొప్ప సోషలిస్టు దేశంగా రూపొందించడానికి ఈ బలాన్ని మనం వినియోగించుకోకతప్పదు.''—అని మావో సె—టుంగ్ 1955 లో అన్న మాట వాటికి నేటికీ ప్రాధాన్యం వహిస్తున్నది.

—శ్రీమతి జె. లలితాదేవి

వారంవారం: ఆకాశవాణి

[డిసెంబరు27వతేదీఆదివారంనుంచిజనవరి2వతేదీవరకు]

1970 సంవత్సరం అంతమయి 1971 వ సంవత్సరంలో ప్రవేశించాము. ఈ వారంలో మా పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకు ప్రతి సంవత్సరం [illegible] సంవత్సరాదులు వస్తూ ఉంటాయి ప్రాంతీయ సంవత్సరాదులు కాకుండా, తెలుగువారికి తెలుగు సంవత్సరాది, చైత్రశుద్ధపాడ్యమి. ఈ సంవత్సరం మార్చి 27వ తేదీన అయినట్టుంది సరే సుమారు 300 సంవత్సరాలుగా అంటే పాశ్చాత్య సంపర్కం అధికమయిన కొద్దీ చలామణిలోకి వచ్చిన జనవరి ఒకటి, మూడవది యీ మధ్యనే పెద్దలంతా కూడి మన భారతదేశానికంతకూ వ్యావహారికంగా ఒక సంవత్సర గణనం ఉండాలని తలపెట్టి ఏర్పరచిన శకసంవత్సరాది, మార్చి22, అయితే పండుగలకీ, పబ్బాలకీ మన తెలుగు పంచాంగం చాంద్రమానతిథులు మనం వాడతాముకాబట్టి అది ప్రచారంలోనే ఉంటుంది అది మరిచిపోము 300 సంవత్సరాల అభ్యాసం కొద్దీ జనవరి, ఫిబ్రవరి మాసాలు, క్రీస్తుశక సంవత్సరాలూ మరిచిపోము మరిచిపోయేల్లా మనం, మన దేశప్రత్యేకతకి ప్రతీకగా, మనసంస్కృతికి చిహ్నంగా మనకి మనమే ఏర్పరచుకున్న శక సంవత్సర గణన ప్రజలలో యీ లెక్క యింకా పాదుకోలేదు అంటే ఆశ్చర్యం లేదు కాని ప్రభుత్వమే మరిచి పోయిందేమో అనిపిస్తుంది. ఆ పంచాంగం, అమలులోనికి తేవడానికి గట్టి ప్రయత్నం ప్రభుత్వమే చేయలేదు అనవసరమనుకున్నారా? ఏవో కొన్ని ప్రభుత్వ కేలెండర్లలో యీ ఇంగ్లీషు తేదీలతోపాటు చిన్న అంకెలలో యీ శక తేదీలు వస్తూ ఉండేవి. అయితే, అవైనా యిప్పుడు వస్తున్నాయా అని నా అనుమానం ఏదైనా ఒక క్రొత్తమానాన్ని ప్రవేశపెట్టి ఆచరణలోనికి తేవాలంటే అందుకు కొంత కృషి చెయ్యాలి. ఇక వచ్చే కేలెండర్ల అన్నిటిలోనూ శక సంవత్సర తేదీలే ముఖ్యంగా ప్రత్యక్షంగా వేసి యింగ్లీషు తేదీలను చిన్న అంకెలతో కొంతకాలంవరకూ వేయవచ్చు. అలా జరిగినప్పుడే యీ భారతీయ మానానికి ప్రచారం వస్తుంది సరే దీనిమాట అటుంచి యింక రేడియో కార్యక్రమాల సమీక్షకి వద్దాము

వెనక నేను చెప్పినట్టు యీవారం అంతా సంగీతోత్సవవారం. అందువల్ల ఆ ప్రత్యేక సంగీత కార్యక్రమాలకు చోటివ్వడంకోసం చాలా మామూలు కార్యక్రమాలు దెబ్బ తిన్నాయి ఒక్క [illegible] కార్యక్రమాలేమో అనిపిస్తుంది అందుచేత యీ వారంకూడా సమీక్షించ తగ్గ కార్యక్రమాల సంఖ్య తక్కువ

నేను విన్న మొదటి కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రసారమయిన ''అమరవాణి'' కార్యక్రమం. 'సంస్కృతము—జాతీయ సమైక్యత'' ప్రసంగం బాగుంది అయితే ప్రాసంగికులు తమ ప్రసంగాన్ని చదివేటప్పుడు [illegible] నన్నిటిని విడమరచి చదివారు వారి అభిప్రాయంలో అలా చదివినట్లైతే వినేవారికి ఎక్కువ బాగా అర్థమౌతుందని కావచ్చు కాని అది ఒక అపోహ 'ఏ ప్రసంగాన్నయినప్పటికీ గొలుసుకట్టుగా ధారావాహికంగా చదివడం ఎంత అవాంఛనీయమో అతిగా విడదీసి చదవడంకూడా అంత అవాంఛనీయమే ఒక్కొక్క భాషకు ఒక్కొక్క ధార ఉంటుంది అదే ఆ భాషకు వ్యక్తిత్వాన్ని యిస్తుంది ఆ ధారను చెడనీయకుండా నిదానంగా చదవడమే ఆ భాషకూ వాచకానికీ అందాన్నిస్తుంది ఒక వాక్యంలోని మాటల కూర్పే ఆ వాక్యానికి అందాన్నిస్తుంది వాచకంలో యిది ఒకముఖ్య లక్షణం ఇక రెండవ కార్యక్రమం నేను విన్నది ఆ సాయంకాలమే హైదరాబాదు నుంచి గ్రామస్థుల కార్యక్రమంలో ప్రసారమయిన ప్రసంగం, ''విద్యుచ్ఛక్తి ఆత్మకథ''. ఇంకే సమయంలో నైనా అయితే యీ ప్రసంగం చాలా బాగుండేది కాని యీ ఆత్మకథ రూపం, అందులోనూ ఆ శైలిలో, కొంత కవితా భావనతో, అందంగా కళాత్మకంగా చిత్రించిన యీ కథనం అసలు విషయాన్ని కొంతవరకు మరుగు పరచి, ఆ సమయంలో వినే శ్రోతలకు దురవగాహ్యం అయింది అందుచేత ఎంతవరకు లక్ష్య సిద్ధిని పొందిందో అనుమానం ప్రసంగశైలి, భాష, భావుకతా—యివన్నీ నిర్ణయించుకునే టప్పుడు ఆ ప్రసంగం ఎవరికై ఉద్దేశింపబడిందో ఆ శ్రోతలను దృష్టిలో ఉంచుకోవాలి

సంవత్సరాంతాన్ని ఆధారంగా, గడచిన సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలను సమాలోచన చేస్తూ, సమీక్షిస్తూ, శ్రీ కపిల కాశీపతిగారు హైదరాబాదు కేంద్రం నుంచి ప్రసారం చేసిన ప్రసంగం చాలా ఉత్తమ స్థాయి నందుకుంది విషయసేకరణలో, విషయ విస్తరణలో, వాచకంలో అన్ని అంగాలలోనూ సిద్ధహస్తు లనిపించుకొన్నారు కాశీపతిగారు.

ఇంక చివరగా నేను విన్న కార్యక్రమం శనివారం రాత్రి ప్రసారమయిన నాటిక ''మా శ్రీవారు'' యీ నాటికలోని కథగాని, భావం గాని ఏవీ అంత స్థాయిని అందుకోలేదు. నిజానికిదేమో! అలాగని రచనలో నైనా ఏమయినా ప్రత్యేకత ఉన్నదా అంటే అదీ కనిపించలేదు చాలా అర్థహీనమయిన, సాధారణమైన నాటిక —కౌండిన్య.

తిక్కన సోమయాజి రసాభ్యుచిత బంధము

(5 వ పేజీ తరువాయి)

[illegible]

కరపిన వారని శౌరి కలకల నవ్వెన్ :

భీమునంతటి వాడు వెనకంజ వేసినచో కృష్ణుని కోరిక తీరదు అతని యెట్లో పురి కొల్పవలెను పై మాట లనుచు పూరకుండక కలకల నవ్వినాడట ఈ నవ్వులో భీముని అశక్తతను గూర్చిన పరిహాస మున్నది. ఈ నవ్వులోని ధ్వని యిది ఇట్టి నవ్వు యొక్క ఆంతర్యము గ్రహింపక పోలేదు భీముడు గట్టి సమాధానమే చెప్పినాడు అలంకారికుల నవ్వు లెట్లున్నను, తిక్కన నవ్వులు లోకజన్యము లని గ్రహింపవలసి యున్నది అలంకారశాస్త్రమున కెక్కని నవ్వుల నెన్నింటినో తిక్కన తన పాత్రల ముఖమున చూపినాడు ధర్మజాదుల అభిప్రాయములు విన్న కృష్ణుడు ద్రౌపది మాటలనుగూడ వినుచున్నాడు. పాండవుల కన్న ద్రౌపది పొందిన పరాభవము పారము లేనిది కాలునసే ఈ ఘట్టమున ద్రౌపది ఉత్తమక్షత్రియకాంతగా సృజింపబడినది తన భంగపాట్లు చెప్పుకొనుచు— ఏకవస్త్రను నన్ను సభ కీడ్చుకొని వచ్చినప్పుడు ''ముకుంద'' విశ్వాసముతో నిన్ గొలువ వచ్చె మనంబదియుం దలంపవే'' అని వాపోయినది ఇందలి ''ముకుంద'' శబ్దము ఔచిత్య పరిపోషకము మోక్షప్రదాతను ఆపద సమయములో అరించి రక్షణ పొందిన అబల ద్రౌపది. ఆ విషయమును (సభలో వల్వ లూడ్చబడు) జ్ఞప్తికి తెచ్చుచున్నది. అంతియుకాదు తన అభిజాత్యాదుల నన్నింటిని వివరించి, చెప్పి మనంబున బొంగు విషాదరోషములు కావగలేక 'క్రొమ్ముడి గ్రమ్మన విడ్చి వెంట్రుకల్ తావల చేత బూని— అసితవ్యాళ పొల్పు మహా భుజంగమో' అనునట్లుండి—

కం ఇవి దుస్ససేను వ్రేళ్లం
దవిలి సగము ద్రెవ్విపోయి దక్కినయవి కా
రవులకడ తీరు మాటల
యవసరమున తలపవలయు నవ్యుతవినీన్''

అని కోపావేశమున గోవిందుముందట బెట్టి ఆక్రోశించినది ఇచట. ఇవి అను శబ్దముతో పద్యము ప్రారంభమై నాటకీయతను పోషించుటయేకాక, పాత్రలయందలి కోపతాపము లు సూచితములైనవి. తిక్కనగారి శైలి నాటకీయశైలి గదా! శ్రవ్య కావ్యమున దృశ్య కావ్య రచనా దొరణికి, కవి బ్రహ్మదే అగ్రతాంబూలము: రాయబార ఘట్టములందు సంజయ, శిక్షమ్ములలో తిక్కనయే మూర్తీభవించి యున్నాడు యుద్ధ పర్వములందే కాక, స్త్రీపర్వమునందును తిక్కన రచన [illegible] ఇటు తిక్కన [illegible] పాత్రల స్వరూప [illegible] కారి ఆది [illegible] అనుగుణమైన గుణ అభ్యాసములను పోషించుచు, తప్పటడుగు వేయక తన స్థానమును సాహిత్య లోకమున తరతరములు చిర స్థాయిగ నుండునట్లు నిల్పుకొనిన సాహిత్యశిల్పి తిక్కన సోమయాజి

''జయన్తితే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే
జరామరణ జం భయమ్''

లినేయస్

(5 వ పేజీ తరువాయి)

యస్ ద్వినామ పద్ధతి(బైనామియల్‌సిస్టం) ప్రవేశ పెట్టాడు ఆ గ్రంథంతో బాటు ఆయన ఇతర గ్రంథాలుకూడా పరామర్శగ్రంథాలుగా శాశ్వత ప్రాముఖ్యం గడించుకొన్నాయి.

ఆ రోజుల్లో వృక్షశాస్త్రవేత్తలందరూ అవలంబించిన పద్ధతులే లినేయస్ అవలంబించాడు జంతు, వృక్షజాలాలనేకాదు ఖనిజాలనూ (మినరల్స్), వ్యాధులనూ(డిసీజెస్) కూడా ఆ పద్ధతులలో వర్గీకరించడానికి పూనుకొన్నాడు జంతు వృక్షభూతత్వ శాస్త్రాలు మూడింటిలోనూ వర్గాలు (క్లాసెస్), గోత్రాలు(ఆర్డర్స్) అనే విభాగాలు ఏర్పరచాడు. జంతురాజ్యం(యానిమల్ కింగ్‌డం—రేగ్నం యానిమేల్) ఆరువర్గాలుగా విభజించాడు: క్షీరదాలు (మామాలియ్), పక్షులు (ఆవ్స్), (సరీసృపాలు) ఉభయ జీవులు(ఆంఫీబియా), చేపలు (పీసెస్), కీటకాలు(ఇన్‌సెక్టా), ఇతర అకశేరుకాలు ఇన్‌వర్టి (బేట్స్), వీటిని మళ్లీ రెండేసిగోత్రాలుగా విభజించాడు.

వృక్షజాలవర్గీకరణలో సుకరమైన సహజ పద్ధతి అంటూ ఒకటి లేనికారణంగా కృత్రిమ పద్ధతే అవలంబించ వలసి వచ్చిందని లినేయస్ స్వయంగా చెప్పుకొన్నాడు. కేసరాల (స్టామెన్స్) సంఖ్యనుబట్టి, అమరికనుబట్టి పేర్లు పెట్టుకుంటూ పోయాడు. ఉదాహరణకు ఒకే కేసరమున్నవి. మొనాండ్రియా[ఏకకేసరకాలు] రెండు కేసరాలున్నవి డయాండ్రియా (ద్వి కేసరకాలు) మొ వి. మళ్లా వీటినికీలాల(స్టైల్స్), సంఖ్యనుబట్టి కీలాగ్రాల (స్టిగ్మా) సంఖ్యను బట్టి వర్గాలుగా విభజించాడు. మోనోజీనియా (ఒకేకీలంగాని, కీలాగ్రంగాని ఉన్నవి)డైజీనియా (రెండు కీలాలుగాని, రెండు కీలాగ్రాలుగాని ఉన్నవి) మొ.వి,

ఒక్కొక్క కుటుంబంలో (ఫామిలీ) ఉన్న ప్రజాతులనూ (జెనీరా), జాతులనూ(స్పీషీస్) గ్రహించడానికి లినేయస్ ద్వినామవిధానం అవలంబించాడు. అంటే ఒక్కొక్క జాతి మొక్కకు రెండు పదాలపేరు ఉంటుందన్నమాట. అందులో మొదటిది ప్రజాతిని సూచిస్తే, రెండోది జాతిని సూచించేదీను ఉదా: హిబిస్కస్ కానాబినస్(గోంగూరలో) మొదటిది ప్రజాతినామం, రెండోది జాతి నామం ఆ విధంగా అప్పటికి తెలిసినంతవరకూ సుమారు 4,400 జంతుజాతులకూ, 7,700 వృక్షజాతులకూ లినేయస్ నామకరణం చేశాడు.

మేటి రైతాంగం

చెరుకుపంట విశేషార్థం

శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ

మాటలకు నానార్థాలు — విశేషార్థాలు ఆబడిచదువులతోనే స్వస్తి చెప్పదలచుకుంటే ఇక్కడాకూడానా అని ఆశ్చర్యపడవచ్చు అసలు బడిచదువులు బడితోనే విడిపోయాయనుకొనడం తప్పు జీవితాంతము మన వెంట వచ్చేదే బడిచదువుల ప్రభావం ఆటువంటి ప్రభావం కలిగించని చదువుల వెంబడి పడి ప్రయోజనము లేదని అందరూ ఒప్పుకున్నదే.

అయితే — చెరుకుపంట విషయంలో ఏమిటి విశేషార్థము?

ఒక్కొక్క పంటను ఒక్కొక్క వస్తువు కొరకు పండిస్తాము పూలకు, ఆకులకు, కాయలకు, దుంపలకు, పండ కూ గడ్డికీ— నారకూ ఇట్లు మొక్కయొక్క ప్రతి భాగానికి ఒక్కొక్కరకం పంటలో ప్రభావం ఉంటుంది గనుక ఆప్రత్యేక భాగ ప్రభావం వచ్చేటట్లు ఆపంటను పండిస్తాము. అంతే కాదు దోహద ప్రక్రియలో కొన్ని మార్పులు చేసి, ఆఫలసాయం యొక్క తీరునే మార్చి వేస్తాము. అరటిలో కాయ — పండు సాధారణంగా వచ్చే ఫలసాయం కాని కేవలం ఆకులకొరకే పండించే విధానం ఉంది జనుము పశువుల మేతకూ, నారతీతకూ, జొన్నలు గింజలకూ, చొప్పకూ పండించే పద్ధతులు రైతాంగానికి పరిచయమే ఇక చెరుకులో?

చెరుకులో ఉండే తీపి పదార్థంకొరకు ఆ పంట వేస్తాము ఆ తీపి పదార్థం దాని గడల రసంలో ఉంటుంది. దాన్ని శుద్ధిచేసివరికివారు వండుకొని బెల్లంచేసి అమ్ముకొంటారు లేదా ఫ్యాక్టరీలకు అమ్మితే, వారు దానిని ఇంకా బాగాశుద్ధిచేసి చక్కెరగా తయారుచేస్తారు. ఈరెండింటికి, అవకాశంగాని వోపికగాని లేని పరిస్థితిలో నమిలి తినడానికి గడల నమ్ముకొంటారు. కాని ఈరూపంలో చెరుకుగడల వినియోగం బహుస్వల్పం.

బియ్యం మిల్లులయితే ఆచుట్టుప్రక్కల గల ధాన్యపు పంట కొని, గోదాములలో నిల్వచేసి, తాపీగా ఆడి, బియ్యం చేసి అమ్ముకొనడానికి వీలుంది ఈలాగే ప్రత్తి పొగాకు, వేరుశనగ మొదలయిన పారిశ్రామిక వినియోగానికి పనికివచ్చే వ్యవసాయ ఫలసాయములను సకాలంలోకొని, వేరే నిల్వచేసి, తాపీగా పరిశ్రమలో వాడుకోవచ్చును కాని, చెరుకు సంగతి అట్లాకాదు తోట నరికిన 24 గంటలలో దాని నాణ్యత తగ్గుముఖం పడుతుంది కొన్నాళ్లకు ఎండిపోతే, రసమేరాదు. పంట చెరుకుగా అమ్ముకోవలసిందే — అదయినా వర్కైనా కొంటే! ఒక రోజుకి 1,500 టన్నుల చెరుకు ఒక ఫ్యాక్టరీ ఆడితే, ఎకరా దిగుబడి 30 టన్ను లుంటుందనుకుంటే, ఆ చక్కెరమిల్లు చులాగ్గా ఒకరోజుకి 50 ఎకరాల చెరకుపంటని ఆడుతుంది కొన్ని లక్షల రూపాయల పెట్టుబడితో ఉన్న చక్కెరమిల్లు 5—6 నెలలయినా పని చేయకపోతే ఎట్లు? ఇన్ని నెలలూ ప్రతి రోజూ, క్రమంతప్పకుండా, ఎప్పటికప్పుడు తాజా చెరుకు రావాలంటే చెరుకుతోట పెంపకములో తగు రకాలు — వాటికి తగిన దోహదాలు పాటించాలి కొన్నిరకాలు చాల త్వరగా పంటపక్వానికి వస్తాయి మరికొన్ని ఆలస్యంగా ఇంకా కొన్ని మధ్యస్థంగా పండుతాయి ఇదిగాక చెరుకు తోటవెయ్యాలంటే చాలా పెట్టుబడి ఉండాలి కాస్త ఖర్చు కలిసిరావడానికి వేసిన చెరుకుతోటని రెండు మూడేళ్లు ఆపడిలోనే కార్సి తోటగా ఉంచుతారు అంటే నరికిన తోటకు తిరిగి ఎరువు నీరు పెట్టి పండిస్తారు వీటిని కార్సితోట అంటారు ఇవి మొక్కతోటలకంటే ముందుగా పండుతాయి కనుక వీటిని ముందుగా కొట్టివేయాలి మొక్కతోటను కాని, కార్సితోటనుగాని పంటకు వచ్చిన తర్వాత సాధ్యమైనంత త్వరలో కొట్టివేయాలి అయినా, కొన్నాళ్లవరకు చెడిపోకుండా ఆపడిలోనే నిలిచి ఉండే శక్తి చెరుకునకు ఉంది ఈపరిస్థితులకు అనువైన రకాలను, దోహద ప్రక్రియలను వ్యవసాయ శాస్త్రజ్ఞులు రూపొందించారు కో. 977 ముందుగా ఆటకు చివర కో 419 మధ్యకాలానికి కో 975 రకాలు ఉపయోగించవచ్చునని ఒక నమూనా ప్రాంతాలనుబట్టి ఇటువంటి రకాల ఎన్నికలో కొద్ది మార్పులు చేసుకొన్నారు. కో. 527 పశ్చిమగోదావరి—వాగల్లు, తణుకు, పాలకొల్లు, పైడిపర్రు, కృష్ణాజిల్లా వుయ్యూరు, చల్లపల్లి ఫ్యాక్టరీల క్రింద ఎక్కువ ఉన్నది కో 449 శ్రీకాకుళం జిల్లా సీతానగరంలో కొంత ఉంది అయినా ఇటీవలి పరిశోధనలలోనూ అనుభవంలోనూ కో 997 ఒక ఉన్నతశ్రేణికి చెందిన రకంగా తయారయింది

కో 997 రకానికి తక్కువ ఎరువు వేస్తే మంచిది. కొంత నీటి యెద్దడి ఉన్నా ఫరవాలేదు పంటకు వచ్చినా, త్వరగా చెడిపోదు ఇది త్వరగా కోతకువస్తుంది ఎక్కువ చక్కెరగండే. అందుచేత ఫ్యాక్టరీలు దీనితో ప్రారంభించడం ఉత్తమమని భావించారు. అనుదానువల్ల, బొబ్బిలి, సీతానగరం, పాయకరావుపేట, పిఠాపురం, సామర్లకోట, చెల్లూరు వంటి ఫ్యాక్టరీలకు ఈరకం చెరుకే మూడువంతులపైగా ఉంటుంది.

అయినా కో. 997 కంటె తెగ నిరోధక శక్తిలోనూ, చక్కెర వాడకంలోను నాణ్యమైన రకం కొరకు అనకాపల్లి ఫారంలో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ''డి. 4/4'' అనే రకం 997 రకం వంటిదేకాక, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని నిలబడగలదు ''69 కో.వి. 1'' అనేది, ''69 కో. వి 2'' అనేది కూడా త్వరగా పంటకువచ్చి, మంచి భవిష్యత్‌గలవిగా ఉండగా, కో 997 కంటె రస నాణ్యతలో ఎక్కువ చక్కెరపాలు కలిగిన ''66 వి 71'' అనే కొత్తరకం ఒకటి వారికి దొరికింది త్వరగా కోతకు వచ్చి, అత్యధికంగా చక్కెర దిగుబడి నివ్వగల రకంగా రావచ్చు.

ఈలాగే మధ్యకాలం కోతకువచ్చే కో.975 కంటే కో. 62175 రకం మిన్నగా కనబడింది. ఈరకమే ఆలస్యంగా ఆటకు వీలున్న కో 419 కంటే కూడా బాగాఉన్నది ఇది అప్పుడే రైతుల మన్ననల నందుకొని వ్యాప్తి చెందుతూ ఉన్నది.

కో. 997 రకం ఎంత మంచిదయినా ఎర్రకుళ్ళు తెగులుకి లొంగిపోతుంది. కనుక ముమ్ముందు నిర్లక్ష్యంగా నడచే సేద్య-వలన ఎర్రకుళ్లుతెగులు వ్యాపించవచ్చు. 62101 అనే నెంబరు చెరుకునకు ఎర్రకుళ్ళనకు తట్టుకొనే శక్తి ఉన్నదన్నారు.

ఈరకాల వివరణ ఎందుకు చెయ్యవలసి వచ్చిందంటే, వీటిలో జన్మత గల శక్తి, ఆయారకాలలో వేరు వేరుగా ఉంటాయి. దానినిబట్టి పంటలో తేడాలు వస్తూవుంటాయి ఉదాహరణకు ప్రతి ఒక్క కిలో గ్రాము నత్రజని ఎరువువలన హెక్టారు (2 1/2 ఎకరాలు) నకు—కో 419 రకంలో 1.15 టన్నులు పండితే, కో 997 లో 0 92 టన్నులు పండింది ఇది చెరుకుగడల తూనిక సందర్భంలో ఇక వచ్చిన చక్కెర విషయంలో పోల్చిచూస్తే కో 419 లో 0 15 టన్నులు, కో 997 లో 0 13 టన్నులు వచ్చిందని అనకాపల్లి పరిశోధకులు చెప్తున్నారు చాంత్వరగా పంటకువచ్చి, ఎక్కువగా చక్కెరపాలుగల రకాలు నాణ్యమైనవే కాని, రస నాణ్యతకు సరిపోయేటంతగా తూకంలో పంటరాదు చక్కెర ఫ్యాక్టరీలు ప్రస్తుతం తూనికప్రైనే ఏరకమైనా ధర చెల్లిస్తున్నారు.

ఏరోజుకారోజు ఫ్యాక్టరీకి వచ్చిన చెరుకుల రసనాణ్యతబట్టి, పంటలోని చెన్నంట్టి ధర ఉన్నట్లు, ధర నిర్ణయం ఉంటే మంచిదని వూహించి లోగడ ప్రభుత్వం కొన్ని ప్రాథమిక పరీక్షలుచేసి ఆచరణసిలులేదని గావోలు ఆ విషయాన్ని అంతతో నిలిపివేశారు ఈలాగే పంటల ఫీమా ఉండాలన్నారు కాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు ఒకవిషయం మంచిది అని తోచినపుడు, ఏలాగయినా రూపకల్పన చేసి ఆచరణలోకి తెస్తే కదా దాని మంచి చెడ్డలు తెలిసేది ఇటువంటి పరిస్థితిలో చెరకుపంట, చక్కెరపరిశ్రమ ఉండడమే — చెరుకుపంటకు విశేషార్థం.

వేగమైనది. సురక్షితమైనది. ఖాయమైనది.

ఎలా?

సదరన్ రోడ్‌వేస్ వారి సరిక్రొత్త "పాయింట్-టు-పాయింట్" పార్సెల్ సర్వీసుకి మా కాతాదారులందరూ సుస్వాగతం పలికారు. ఎందుకనుకున్నారు? ఇది ఎక్కువ వేగంగాను, సురక్షితంగాగాను చేరుకుంటుందన్నమాట. ఇంకా అనేక కేంద్రాలకు దీన్ని విస్తృత పరచబడుతూవుంది. తమ నిలవలను సదరన్ రోడ్‌వేస్ ద్వారా వేగంగా, సురక్షితంగా రవాణా చేయుటద్వారా ఖర్చు తగ్గించుకొనగోరే వ్యాపారులకి మరీ సంతోషదాయకం! సదరన్ రోడ్‌వేస్ ఈ లక్ష్యమును సాధించింది. ఎందుకంటే—

- ప్రయివేటు రంగంలో వారే అత్యధికమైన రోడ్డు రవాణా అపరేటర్లు
- వారు నడిపే లారీలకు వారే సొంత దారులు.
- ప్రతి పనిలోను, ప్రతి సర్వీసు పాయింటులోను పూర్తిగా తర్ఫీదయిన పనివారి కంట్రోలు గలదు.
- వారి ప్రతి డ్రైవరు మంచి చూపు, కంటి-పాదం సమన్వయం మనసత్వ. శారీరక శాస్త్రాలలో పరిపూర్ణమైన పరీక్ష చేయబడుదురు.
- వారి లారీలు పోయే దారులలో ప్రతి వంద మైళ్ల కొకచోట రిపేరు, మెయింటెనెన్సు షాపులు వున్నాయి

ఈ విధముగా సదరన్ రోడ్‌వేస్ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మైసూరు, కేరళ ప్రజల పరిపూర్ణ విశ్వాసాన్ని చూరగొంటున్నది,

పాయింట్-టు-పాయింట్ పార్సెల్ సర్వీసు

మీరు టి.వి.యస్.ని విశ్వసించవచ్చు

TVS

సదరన్ రోడ్‌వేస్ ప్రయివేట్ లిమిటెడ్.
(టి వి.యస్. గ్రూప్ కంపెనీలలో ఒక సభ్య సంస్థ)
మధురై



జరిగిన కథ

పెళ్ళికొడుకు సాంబయ్య కొడుకని వినగానే బలరామయ్య మీద పిడుగుపడినట్లయింది. బలరామయ్య తేరుకుని ఏవో కుంటిప్రశ్నలు, గ్రుడ్డి ప్రశ్నలు వేశాడు కనకయ్య ఆ సందేహాల నన్నిటినీ మధ్యలోనే తునా తునకలుగా ఖండించి, సాంబయ్యకొడుక్కు కూతురు నివ్వడంకంటె గత్యంతరం లేదని బలరామయ్యకు నిక్కచ్చిచేసి చెబుతాడు. తన కొడుకుల పోకిళ్లు, నేటి తనస్థితి తెలుసుకున్న బలరామయ్యకు కనకయ్య మాటలలోనియాథార్థ్యం గుర్తించక తప్పిందికాదు. పెళ్ళి జరిగేదాక బయటకు పొక్కనీయ రాదనుకొన్న యీ వార్తను కార్యాన్ని సాధించగలిగానన్న సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న కనకయ్య పురాణానికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక ముసలాడి చెవిని వేశాడు. దాంతో ఆవార్త కార్చిచ్చులా చుట్టుముట్టి మొదటికే మోసం వచ్చినంత పనైంది. ఆ కనకయ్య ముఖతః, వెళ్ళిన పని పండు యైనదని విన్న సాంబయ్య కట్నం ఎంత యిస్తారట అని అడిగేటప్పటికి కనకయ్య ఉక్కిరి బిక్కిరైనాడు. సాంబయ్యకు తన పొలాన్ని ఆనుకొని ఉన్న బలరామయ్య పద్దెనిమిది ఎకరాల మీద కన్ను. పొంతవనిమీద ఊరుపోయిన కనకయ్య వారం పదిరోజులకుగాని తిరిగి కొంపకు చేరలేదు. ఇలాకొంపకు చేరాడోలేదో బలరామయ్యవచ్చి కనకయ్య యింట్లో వాలాడు.

కనకయ్యకు కవచమైన శిక్ష్యపు పొరలు విచ్చిపోసాగినయ్. బలరామయ్యను చూస్తుంటే కనకయ్య మనసు నిజంగానే ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లినట్లనిపించింది. ఇంకా కొద్ది సేపుంటే కంటనీరు పెడతానేమోననిపించింది వెంటనే సంభాషణ ప్రారంభించాడు.

'ఆ సాంబయ్య కట్నం అడుగుతున్నాడు. కట్నం!''

''కట్నమా? కట్నాలా, కానుకలా ఇచ్చే పరిస్థితిలో వుంటే వాడి కొడుక్కు నా బిడ్డ నిస్తానా?''బలరామయ్య ఆక్రోశించాడు.

''పైగా ఏం అడిగాడో తెలుసా? నీ కాడి కట్టు పొలం పద్దెనిమిదిఎకరాలు ఇవ్వాలట! చేలో చేను కలిసిపోతుందట.'' కనకయ్యబుర్ర చురుకుగా పనిచెయ్య సాగింది. బలరామయ్య తేలుకుట్టినట్లున్నాడు.

''అది తాకట్టుకింద వుందని చెప్పావా?''

''రామ! రామ! ఏమి టలా మాట్లాడుతారు? చెప్తానా? అది మనిద్దరిమధ్యలో వుంచా ఈ నాటి వరకు.''

''అంతే ఏం చెప్పావ్?''

''ఆ పొలం బలరామయ్యగారి బొందిలో ప్రాణం వుండగా మరొకరికి ఇవ్వడం జరగదు. వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో ఆయనకు మిగిలిందదే ఆయన తదనంతరం చిన్నమ్మాయికే ఇస్తారు''అని చెప్పాను.''

కనకయ్య మాటల్ని శ్రద్ధగా విన్న బలరామయ్య ''నాతదనంతరం పొలం ఇస్తానంటే సాంబయ్య ఒప్పుకొంటాడా?'' అని అడిగాడు.

''ఒప్పుకుంటే ఈ తిప్పలంతా ఎందుకు? అట్లా పొలం ఇవ్వని పక్షంలో ముప్పైవేలు రొక్కం ఇవ్వ మన్నాడు.''

'ముప్పైవేలా? నేనెక్కడ తెచ్చేది?''

''మీ పరిస్థితి నాకు తెలియందేముంది? అందుకేగా మరి! నేను వారం రోజులుగా ఇంత హైరానపడుతుంది? ఇరవైవేలు పుట్టించటానికి నాతాతలు దిగొచ్చారు.''అని ఉపిరి పీల్చుకొన్నాడు కనకయ్య.

బలరామయ్య అప్పుడే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినవాడిలా కళ్లు చిట్లించి చూశాడు.

''సాంబయ్యను కింద నీరు పెట్టమన్నావా మంచి పనిచేశావు. డబ్బుకోసంవెళ్లి సంతకం చేసుకొని ఇంతకు ముందే వచ్చారు మనం అనుకున్న పని అనుకున్నట్లు జరక్క పోతేనాకు నిద్ర పట్టదు. నీవు వుండు! అంటే ముహూర్తం పెట్టుకోవచ్చు.''

బలరామయ్య హృదయంలో కనకయ్య మంచితనాని కేర్పరచుకున్నాడు. ఎంత అభిమానం కనకయ్యకు? అంతవాళ్లలో ఒక్కడైనా ఈ మాత్రం ముందుకొచ్చాడా?

''కనకయ్యా! పదికవేల కట్నం ఇచ్చి ఆ వెంకటపతికి మన అమ్మాయిని ఇవ్వటం ఎందుకు? ఆ మాత్రం . . .''

బలరామయ్య మాటమధ్యలోనే అన్నాడు కనకయ్య—

''బలరామయ్యగారూ! ఇంక వెనకా ముందూ చూడొద్దు. ఉబ్బెక్కడకుపోతుంది? నలుగురు పలుకొనే సంబంధం ఏమన్నా? అదంతా మన అమ్మాయికోసమేగా? వెంకటపతి మీ అల్లుడుకాడా?''

బలరామయ్య కనకయ్య చెప్పినదంతా ఒప్పుకొన్నాడు. అంతకంటే తను చేసే దెయ్యాగలిగిందేమీ లేదనే వాస్తవంకూడా బలరామయ్య నిస్సహాయానికి దోహదాన్ని ఇచ్చింది.

''మిగతా కొరవ— పెళ్లిఖర్చులకలిపితే ఇంకా ఏదన్నా కావాలిగా?'' సందేహాన్ని వెలిబుచ్చాడు బలరామయ్య.

''అది ఏర్పాటుచేస్తాగా?'' ధీమాగా అన్నాడు కనకయ్య.

బలరామయ్య మనసు కుదుటపడింది. లేచి నిలబడ్డాడు. అప్పుడైన కనకయ్యను మాటల్లో ఎలా అభినందించాలో తెలియక కృతజ్ఞతాభావంతో చూశాడు.

కనకయ్య బలరామయ్యను ఇంటిదాకా సాగనంపాడు. సాంబయ్య ఇంటికి వెళ్లాడు. కనకయ్య వరండాలో నిలబడే సాంబయ్యను కేకవేశాడు. ఆ కేకలో ఈసారి నిన్ను వదలను, నీ అంతుతేల్చుకోకుండా ఇవ్వాళ వెళ్లదిలేదు!—అన్నభావం స్ఫురించింది.

పెళ్లి ఇంకా వారంరోజులేవుంది. కనకయ్య ఇరవైవేల రూపాయలు తెచ్చి బలరామయ్యముందుపెట్టి చెప్పాడు. ''ఈ డబ్బు మా అబ్బాయి మామగార్ది! ఆయన మనిషిని నమ్మేరకంగాడు. ఇంతడబ్బు ఏహామీ లేకుండా ఇవ్వటానికి గుణుస్తున్నాడు.''

''కావాలంటే మన పొలంహామీపెడ్దాం!'' అన్నాడు బలరామయ్య.

''తాకట్టుకిందవున్న పొలాన్ని ఎవరు హామీగా ఒప్పుకుంటారు?''అన్నాడు కనకయ్య.

''మరేంచేద్దాం?'' బలరామయ్య ఆలోచనలోపడి అన్నాడు.

'అమ్మాయికి మూడుముళ్లు పడ్డాక ఆ పొలంఅమ్మి అప్పులుతీర్చి ఒడ్డున పడటం మంచిది నన్నడిగితే!'' కనకయ్య బలరామయ్య ముఖంలోకి చూశాడు.

''అదేమంచిదేమో! లేకపోతే వడ్డీలకా అప్పూ, పైగా ఈ ముప్పైవేలూ ఎలా తీర్చటం?'' బలరామయ్య మూలిగాడు.

''పెళ్లిగా అంటావేం? ఎకరం అయిదు వేలు వస్తుంది. తొంభైవేలదాకా వస్తుంది. అప్పులుతీరగా ఏవదో, ఇరవయ్యో మీ చేతిలో వుంటుంది. అమ్మాయి పెళ్లయి కాపురానికివెళ్తే మీకేంబాదరబందీ ఉండదు. మీ భార్యాభర్తలు కృష్ణారామా అంటూ విశ్రాంతిగా కాలంగడపొచ్చు.''

''అంతే కనకయ్యా అంతే!'' భవిష్యత్తులో ప్రశాంత జీవితాన్ని వూహించుకుంటూఅన్నాడు బలరామయ్య.

''మరి మా వియ్యంకుడి కేంచెబుదాం? అంతవరకూ ఏదో ఒకటి చూపించాలిగా? అసంతృప్తి కోసమయినా?''

బలరామయ్యకు ఏమీపాలుపోక ఒట్టిచేతులాడిస్తూ ''ఇంకా ఏముందయ్యా నాదగ్గర హామీ పెట్టటానికి?'' అన్నాడు.

''ప్చ్! ఉన్నదేదంటావా పెట్టిందేగా?''

మేడ కిటికీ అద్దాలలోనుంచి బయటకు చూశాడు కనకయ్య.

''కనకయ్యా ఈ మేడ తాకట్టు పెట్టమంటావా మా వియ్యంకుడికి?''

''బలరామయ్యగారూ! మీ బాధ నాకు తెలుసు. హామీపేరుకే! అంతగా ఆయనకు తాకట్టు పెట్టడం ఇష్టంలేకపోతే నాపేరు మీద వేయండి. మనలోనే ఉండిపోతుంది! మా వియ్యంకుడికి చెప్పి ఒప్పిస్తాను. సరేనా? శుభకార్యంతలపెట్టాకమనకు తప్పేదేముంది?''

''సరే! నోటురాయించు! అంతా పోయాక ఇదివుండి వస్తు ఉద్ధరిస్తుందా?''

బలరామయ్య వరండా స్తంభానికేసి చూస్తూ నిర్వేదంగా అన్నాడు.

సాంబయ్య శుభలేఖలు పూర్తిగా పంచాడు. శుభలేఖలు అందుకొన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కలిసినప్పటినుంచి అంతపెద్దఎత్తున శుభలేఖలు వేయించడం ఎరగరు. ఒక్కొక్కటి చిన్నపైజు చాటంత ఉంది. పైన రంగులూ, కవరుమీద బంగారు అక్షరాలూ వెన్నెలా నగిషీలతో శుభలేఖలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఏ జమీందార్ల ఇళ్లల్లోనో పెళ్లిళ్లయినప్పుడు మాత్రమే అలాంటివి వేయిస్తారని పెద్దలు చెప్పారు.

సాంబయ్య పెళ్లిపనులు జోరుగా చేయించసాగాడు. శుభలేఖలు అచ్చువేయించడానికి కనకయ్యతో బస్తీకి వెళ్లాడు. సాధారణం కార్డులు వదిలేసి, ఒక్కొక్కటి అర్ధరూపాయి పైగా ఉండే వాటిని సాంబయ్య ఎన్నుకోవటం చూసిన కనకయ్య తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఐదువేలకుపైగా పెళ్లి సంభారాలు కొన్నాడు సాంబయ్య. గడ్డిపరక పోనీయని సాంబయ్య — ఎంగిలి చేత్తో కాకిని తోలని సాంబయ్య చేస్తున్న ఖర్చు కళ్లారా చూస్తున్న కనకయ్య ''ఈ సాంబయ్య ఆ సాంబయ్యకాదు '' అనుకున్నాడు.

సాంబయ్య ఇంటి ముందునుంచి మెరక వీధి దాకా పందిరి వేయించాడు. పందిరికి కాగితంపూలూ, దివిటీలూ కట్టించడానికి బస్తీనుంచి మనుషుల్ని పిలిపించాడు. పెట్రొమాక్సు లైట్లూ, బ్యాండుమేళమూ ముందే మాట్లాడి పెట్టాడు. పెళ్లి మూడురోజులు ఉండగనే వంటవాళ్లను పిలిపించి లడ్లూ, అరిసెలూ చేయించాడు.

చుట్టుపక్క పది వూళ్లదాకా సాంబయ్య ఇంట్లో పెళ్లిగురించి చెప్పుకోసాగారు. బలరామయ్య పెళ్లికి ఆయన తండ్రి వీరభద్రయ్యగారు చేయించినతీరు ఆ ఊళ్లో జ్ఞాపకంవున్నవాళ్లు ఈనాటికీ చెప్పుకొంటారు.

సాంబయ్య చేయిస్తున్న ఏర్పాట్లు చూసి విస్తుపోయారు. కనకయ్యకు కంటిమీద కునుకు నిలవడంలేదు. పెళ్లి హడావిడిలో తలమునకలై తిరుగుతున్నాడు. ఉత్తరాదినుంచి వచ్చిన సాంబయ్య బంధువులకు ఆతను ఇంద్రలోకం సృష్టించి నట్టనిపించింది.

సాంబయ్య వెంకటపతిని పెళ్లికొడుకును చేయించాడు. ఆడపెళ్లివాళ్ల ఇంటికి పెళ్లికొడుకు కార్లోనే తరలివెళ్లాలని సాంబయ్య పట్టుపట్టాడు. గంటలమీద కనకయ్య బస్తీనుంచి కారుతెప్పించాడు. రెండు గుర్రాలు కూడా తెప్పించాడు సాంబయ్య. జమీందార్ల ఇళ్లలో జరిగేలాంటి ఆర్భాటంతో పెళ్లికొడుకుని తీసుకొని తరలివచ్చాడు బలరామయ్య ఇంటికి సాంబయ్య.

పెళ్లిపందిరి జనంతో కిటకిటలాడిపోతోంది. ముందురాము అని భీష్మించుకొన్న వాళ్లంతా ఒకళ్లతర్వాత ఒకళ్లు పెళ్లి పందిట్లోకి వస్తున్నారు. ఆరోజు వూరంతా పెళ్లిసంబరంలో మునిగిపోయింది.

సుముహూర్తం సమయం దగ్గరపడుతుండగా బ్రాహ్మలు అక్షింతలు పంచారు. వెంకటపతి మంగళసూత్రం పట్టుకొని లేచాడు.

ఇద్దరుసిల్కులాల్చీ, జరీకండువా కట్టి వంకెకర్రచేతపట్టుకొని పెళ్లిమండపానికి అంత దూరంలో నిలబడివున్న సాంబయ్యకు వళ్లు పులకరించిపోయింది.

పూరుబోయిన వెంకయ్య మనవడు వీరభద్రయ్యగారి మనుమరాలి మెళ్లో పుస్తెకట్టు — అలగావాళ్లకు రాదా భూస్వామి బలరామయ్య కూతురుమెళ్లో మాంగల్యం కట్ట—పాలేరు సాంబయ్య కొడుకు షావుకారు బలరామయ్య కూతురుమెళ్లో తాళి కట్టబోతున్నాడు — సాంబయ్య హృదయంలో గూడుకట్టుకొన్న కసీ, అవమానాలు కట్టలు తెంచుకొంది. సాంబయ్య రక్తం ఉద్వేగంతో కట్టలు తెంచుకొంది.

''వాయించండర్రా భజంత్రీలు!'' సాంబయ కంఠమే నగారాలా మ్రోగింది.

భజంత్రీలు ఒక్క వూపున అందుకున్నారు. చెవులు చిల్లులుపడేటంతగా మేళాలు వినిపిస్తుండగా, తారస్థాయి బ్రాహ్మడు మంత్రాలు చదువుతుండగా వెంకటపతి వరూధిని మెడలో తాళికట్టాడు.

సాంబయ్య కళ్లలో ఆనందబాష్పాలు తిరిగాయి. తనూ, తనతండ్రీ ఆ ఊళ్లో, సమాజంలో పొందిన గాయాలూ, మచ్చలూ ఆ కన్నీళ్లలో కరిగిపోయినై.

పెళ్లి మండపానికి ఆనుకొని సాంబయ్యకు ఎడమ పక్కగా కూర్చున్న బలరామయ్య కళ్లు చెమ్మగిల్లినై. పై పంచతో కళ్లువత్తుకున్నాడు. కూతుర బరువు దింపుకొన్న బలరామయ్య కార్చిన కన్నీరు ఆనందంతోకాదు. తరతరాలుగా వస్తున్న అంతస్తునుంచి జారి కిందకుపడ్డాడు. అందులోనూ మురికి గుంటలో పొర్లాడాడు. ఒకనాడు కట్టుబట్టలతో పాతగుడ్డ కట్టుకొని తన ఇంటి ముందుకువచ్చి నిలబడ్డ వెంకయ్య మనవడు ఆ ఇంటికి అల్లుడైనాడు. తన తండ్రి కాళ్ళు పట్టేవాడు — తనగొడ్ల సాట్లో కాపురముండేవాడి మనవడి కాళ్లు తనుకడిగి కన్యాదానంచేశాడు.

కుమిలి కుమిలి ఏడ్వబోతూ బలరామయ్య సంచినుంచానికి అడ్డంపెట్టుకొని కన్నీళ్లు తుడుచుకున్నాడు. అదికళ్లారా చూసి సాంబయ్య, కృతకృత్యుడైన మృగరాజు అడవిలో వేటాడేముందు కొండరాతి మీద నిలబడి పరిసరాన్ని పరికించినట్లు, సాంబయ్య పెళ్లి పందిరి కలయచూశాడు. మీసాలు దువ్వుకుంటూ, చేతికర్ర వూపుతూ 'భజంత్రీలు' అన్నాడు.

దోసిటతో తలంబ్రాలు వెంకటపతి నెత్తిన పోయబోతూ, పెళ్లికొడుకు ముఖంలోకి ఓరగా చూసిన పెళ్లికూతురికి, తను చిన్నప్పుడు మాయాబజారు సినిమాలో చూసిన ఘటోత్కచుడి ముఖం కన్పించింది. వరూధిని చేతులు బిగిసిపోయినై. దోసిలి విడలేదు. వెంకటపతి తలమీద తలంబ్రాలు పడలేదు. వెంకటపతికి పెళ్లికూతురు వాన రాబోయేముందు ఆకాశంలో మెరిసిన మెరుపులా కన్పించింది. ఆ వాన వెలిశాక నిర్మలమైన ఆకాశంలో ఇంద్రధనస్సును చూసి, ఓరోజు పొలాన పొందిన అనుభూతి పొందాడు వెంకటపతి వరూధిన్ని చూసి.

పెళ్లికూతురి చేతులు పట్టుకొని పెళ్లికొడుకు నెత్తిన తలంబ్రాలు పోయిస్తున్న దాసి వరూధిని చేతులు గట్టిగా విదిలించింది. వరూధినిచేతుల్లోంచి తలంబ్రాలు వెంకటపతి నెత్తినపడ్డాయి. దోసిళ్లకొద్దీ తలంబ్రాలు వరూధిని నెత్తిన పోశాడు వెంకటపతి. చివర్లో వరూధిని స్తంభాలం ఎత్తి వెంకటపతి నెత్తిన గుమ్మరించింది, మేమేగెలిచా మన్నారు ఆడపెళ్లివారు.

బిందెలోవేసిన ఉంగరం వరూధిని కనురెప్పపాటులో తీసింది. వెంకటపతి ఇంకా బిందె అడుగున చెయ్యి ఆడించడం చూసిన బలరామయ్య పెత్తండ్రి కొడుకు ''ఏమిటి అల్లుడూ! ఇంకా బిందెలో కుస్తీలు పడుతున్నావే? మా అమ్మాయి ఎప్పుడో తీసింది ఉంగరం'' అన్నాడు.

జనంగొల్లున నవ్వారు. అందరితోపాటు వెంకటపతి కూడా ఆనందంగా నవ్వాడు. అతని నవ్వుచూసిన వరూధిని పెదవి కొరికిపెట్టి కసుక్కున నవ్వింది.

సాంబయ్య కనకయ్యను పెళ్లికిముందే హెచ్చరించాడు కట్నంతాలూకు డబ్బుకు.

''ఏమిటాతొందర? పెద్దమనుష్యుల్ల వ్యవహారం!'' అన్నాడు కనకయ్య.

భోజనాలయ్యాక కనకయ్య సాంబయ్యను వెతికిపట్టుకొన్నాడు.

''ఇదిగో! అణాపైసలతో అనుకొన్నదానికి ముట్టజెప్పారు బలరామయ్యగారు.'' అంటూ కనకయ్య తన లెదర్‌బ్యాగ్ సాంబయ్య చేతికి అందించాడు.

సాంబయ్యఆనందంతో లావుగావున్న సంచిని రెండు చేతుల్తో నిమిరి చూసుకొన్నాడు.

''భద్రం! పెళ్లిహడావిడిలో ఎక్కడ పెట్టావోఏమో?'' హెచ్చరించాడు కనకయ్య.

''అమాట అనకు. పద ఇంట్లో పెట్టి వద్దాం!'' సాంబయ కనకయ్యను వెంటబెట్టుకొని వెళ్లాడు.

''సంచికి తొందరేము తర్వాత ఇదు పుగాని? ముందాసంచినిపెట్టెలోపెట్టి బయలేరరు. రాత్రి వూరేగింపు ఏర్పాటు చూడాలి. బయలుదేరండి.'' అనితొందరచేశాడు కనకయ్య.

''వూరేగింపుకు భోగంమేళం తెప్పిస్తున్నారా లేదా?'' అడిగాడు సాంబయ్య.

''ఇంకా ఏంతెప్పిస్తాడయ్యా బలరామయ్య ఇప్పటికే నిండా మునిగిపో..ను?'' అన్నాడు కనకయ్య.

''అయితేనేతెప్పిస్తా! వూరేగింపుకు పూలరథం కట్టాలి మేజువాణి ఉండాలి. పందిళ్లూ వుండాలి. బాణాసంచా, సన్నాయీ —అన్నీ ఉండాలి'' అంటూ సాంబయ్య లెదర్‌బ్యాగ్‌ను ఇనపపెట్టెలో పెట్టి, మూసి, తాళంవేసి గదిలోనుంచి బయటకువచ్చాడు. అప్పటికప్పుడు సాంబయ్య మనుషుల్ని బస్తీకిపంపిచెమ్మేళంవాళ్లనూ, భోగం వాళ్లనూ పిలిపించాడు.

వూరేగింపు ముందు వంకెకర్ర పట్టుకొని సాంబయ్య బయలుదేరాడు. వూరంతా కదలి వచ్చింది. వూరేగింపు మేళతాళాలతో, పెట్రోమాక్సులైట్ల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోయింది. వెంకటపతి పక్కన వరూధినిని చూసి ''కాకిముక్కుకు దొండపండు!'' అన్నారు.

వూరేగింపుతెల్లవారు ఝామువరకు నడిచింది. తెల్లవారగట్ల ఆరు గంటలు జరిగాయి. సాంబయ్య కొడుకూ కోడలీ ఇంటికి తెచ్చాడు. అప్పటికే తెల్లవారిపోయింది. పెళ్లివారు కాఫీ ఉప్మా సేవించి కునుకులు తీశారు.

మళ్లీ మేలుకువ వచ్చేసరికి సాంబయ్య ఇంటిముందు విశాలమైన పందిట్లో భోజనాలు ఏర్పాటు చేయించాడు. చుట్టుపట్ట పది వూళ్ల దాకా భోజనాలకు పిలిపించాడు. ఆరు బంతులు లేచాయి. విస్తళ్లలో వేసిన లడ్డూ, అరిసెలపైన గురించి చెప్పుకోని వాళ్లులేరు. దీంతోపోలిస్తే బలరామయ్య పెట్టిన పప్పన్నం ఒక లెక్కలోనిదికాదు. ఏదిఏమైనా సాంబయ్యచేయా అన్నారు. మధ్యాహ్నం మొదలుకొని తినేవాళ్లు తింటూనే ఉన్నారు. లేచే వాళ్లు లేస్తూనే వున్నారు. సాయంకాలం నాలుగు గంటలకు పాటకజనానికి అన్నంపెట్టించాడు. పాటకజనానికి కూడా లడ్డూ అరిసెలూ పెట్టినవాళ్లు ఆ ప్రాంతంలోనే లేరు. సాంబయ్య కీర్తి నలువైపులా వ్యాపించింది. సాంబయ్య చేతికి ఎముక లేదన్నారుపెద్దలు. షావుకారు సాంబయ్య కొడుకుపెళ్లి గురించి ప్రతిచోటా మూడేళ్ల దాకా చెప్పుకొన్నారు. షావుకారు సాంబయ్య వీధిలోపడితే మనుషులు లేచి నిలబడుతున్నారు. అందరూ 'సాంబయ్య' అనిపిలిచే వాళ్లు ''సాంబయ్య గారూ!'' అనిపిలుస్తున్నారు.

సాంబయ్యగారి కోడలు మామగారింట్లో వున్న మూడు రోజులూ ముసుగుతీసుకుని పడుకొంది. వెంకటపతి ఆకలిగొన్న పులిలా ఇంట్లో తిరిగాడు. సాంబయ్య ఆమాట అడిగితే తియ్యగా అమ్మ చెప్పింది ''అమ్మాయి కరగా ఉందిలే.''

మూడు నిద్రలు అయ్యాక బలరామయ్య కూతుర్నీ, అల్లుణ్నీ ఇంటికి తీసుకొచ్చాడు. సాంబయ్య పందిళ్లు పూడదీయించాడు. ఎవరికివ్వాల్సింది వాళ్లకి యిచ్చేశాడు. రెండోరోజున మధ్యాహ్నానికి ఒడ్డున పడ్డాడు. పదిరోజులుగా దాదాపు నిద్రాహారాలు లేకుండా తిరిగిన సాంబయ్య తన మంచానికి అడ్డం పడ్డాడు. కునుకు పట్టింది. సంధ్యవేళ జీతగాడు వచ్చి లేపేదాకా సాంబయ్యకు మెలకువ రాలేదు. బద్ధకంగా ఒళ్లు విరుచుకుని లేచి కూర్చున్నాడు. ఇల్లంతా కలయ జూశాడు. బోసిగా వుంది. వెంకటపతి యింట్లో లేడు. వెంకటపతి భూమ్మీద పడ్డదగ్గర్నుంచి ఒక్క రోజు కూడా తనను విడిచి లేడు. మూడు నిద్రలయ్యాక వెంకటపతి భార్యతో ఇంటికి వస్తాడు. షావుకారు వీరభద్రయ్యగారి మనుమరాలు తన యింటి కోడలు. ఆ పిల్ల ఈ ఇంట్లో తిరుగుతుంది. తాను ఎదురైతే గుబుక్కున చాటుకు పోతుంది. కూతుర్ని పండగలకూ, పబ్బాలకూ పంపమని బలరామయ్య వచ్చి తనను ప్రాధేయపడతాడు.

''దొరగారూ ! పెళ్లి హడావుడి తగ్గాక కమ్మక్కర్ర కొట్టమన్నారుగందా! రేపు కొట్టం అమంటారా ?'' అన్నాడు జీతగాడు. సాంబయ్య వూహాచిత్రం చెరిగింది. ఈల ఎగరేసి నవ్వుకున్నాడు.

''ఆ ! ఎంతమందిని పెడ్తావ్ ?''

''ఏడుగురున్నా లేకపోతే పదవదు''

''ఏడ్నావ్ ! ఏడుగురు చాలా ? ముగ్గుర్నే చెట్లు కొట్టమను. ఇద్దరు కంప గడితే సరిపోతుంది ! పని కుదరలావుందో కూలిడబ్బు లివ్వను. రేపే పూర్తికావాలి !'' అన్నాడు సాంబయ్య.

జీతగాడు బుర్ర గీరుకున్నాడు. సాంబయ్య సాంబయ్యే ! వాడు పదేళ్లగా చూసిన సాంబయ్యే మళ్లీ కళ్లముందుకు వచ్చాడు. గత పది రోజులుగా తను చూసిన సాంబయ్య కాడు.

''నీళ్లకాగు బయట పెట్నారా ?'' జీతగాడితో అన్నాడు.

స్నానంచేసి వళ్లు తుడుచుకుంటున్న సాంబయ్యకు కనకయ్య గొంతు వినిపించింది.

''ఆ ! అయిపోయింది ! వస్తున్నా ! కూర్చో కనకయ్యా !'' అని గబగబా ఉతికిన కొత్త పంచను లాగి లాగి కట్టుకోవడం మొదలుపెట్టాడు. సాంబయ్యకు కనకయ్య కంఠం వినగానే కనకయ్య లెదర్‌బ్యాగ్ గుర్తొచ్చింది.

అవును ! తాను మర్చేపోయాడు. అందులో వున్న డబ్బుతీసి సంచి యివ్వాలి. ముప్పైవేలు. తన దగ్గర మిగిలిన రొక్కం పదివేల డబ్బు ఇరవై వేలకు పెదిలకు పెళ్లి ఖర్చు పెట్టాడు. దాదాపు కట్నంగా వచ్చిన డబ్బంతా పెళ్లికి ఖర్చుపెట్టేశాడు ! బలరామయ్య డబ్బుకోసం తా నెప్పుడు ఆశించలేదు తన కష్టార్జితమే తనకు కావల్సింది. కట్నం డబ్బు పెళ్లిఖర్చుచేసి, బలరామయ్య డబ్బుతో తన హోదా, పరపతి పెంచుకున్నాడు బలరామయ్య కూతుర్ని కోడలుగా తెచ్చుకొని తన అంతస్తును పెంచుకొన్నాడు తన వంశ పరువు ప్రతిష్ఠను సంపాదించుకొంది అది తను కోరింది. దాన్ని సాధించాడు అంతకంటే కావల్సిందేమీ లేదు ఈ రోజు పూరుబోయిన వెంకయ్య కొడుకు సాటి ఎవరు ఈ వూర్లో ఎవరు తన మాటను తోసివేయగలరు ఎవడు తనను వేలెత్తి చూపగలడు ?

సాంబయ్య యినప్పెట్టె తెరచి తోలు సంచి తీసుకుని వరండాలో కూర్చున్న కనకయ్య దగ్గర కొచ్చాడు సంచి తెరవడానికి ప్రయత్నించి ''ఇదేదో బిగిసినట్లుంది నాకు రావడంలా ! నువ్వే తియ్!'' అంటూ బ్యాగ్ కనకయ్య చేతికి ఇచ్చాడు

కనకయ్య నవ్వుకుంటూ లెదర్ బ్యాగ్ జిప్ లాగి, సాంబయ్య కిచ్చాడు -

సాంబయ్య పై పంచ వుడుపంచమీద పరచి, లెదర్ బ్యాగ్ తల్లకిందులుగా వంచాడు రూపాయి బిళ్లలూ, నోట్ల కట్టలూ ఒక్క వస్త్రమూ కిందకు జారాయి

సాంబయ్య సగానికి పైగా లెక్కపెట్టి ఆగిపోయాడు. కనకయ్య ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, ''ఎంతయ్యా ఇది ?'' అని అడిగాడు

''ఏంతేమిటి, ముప్పైవేలూ?'' అన్నాడు కనకయ్య నిర్వికారంగా తాపీగా ముఖంలో కవళిక కనబడనీయకుండా.

''అయితే, నువ్వే లెక్కపెట్టు !'' సంచిలో వున్న డబ్బు కనకయ్య ముందు పెట్టాడు. రొక్కం లెక్కపెట్టిన కనకయ్య ''పదివేలు !'' అని అందులోవున్న కాగితం మడత విప్పి ''ఇరవైవేలు ... పంటొమ్మిది వందల ... ... రూపాయలు వెంకయ్య మనుమడు సాంబయ్యకు, కర్నూరి వీరభద్రయ్యగారి కుమారుడు బలరామయ్య వ్రాయించి యిచ్చిన ప్రోనోటు ... ఆ ... ఆ ... '' అని రాగం తీస్తున్న కనకయ్య సాంబయ్య కళ్లలోకి చూసి ఆగి పోయాడు.

''ఎంత మోసం ? ఎంత మోసం ?'' సాంబయ్య గొంతు నూతిలోనుంచి వచ్చినట్లుంది.

''ఇందులో మోసం ఏముంది ? రొక్కం పదివేలూ ఇచ్చారు. మిగతా ఇరవై వేలకు నోటు రాసి ఇచ్చారు రూపాయి వడ్డీ ఇచ్చేటట్టు రాసి వుంది. మీ కొచ్చిన నష్టం ఏముంది ? ఎవరికైనా వడ్డీకి యిచ్చేదేగా ? అయితే వారికే ఇచ్చాననుకోండి'' కనకయ్య మళ్లీ అవకాశం దొరుకుతుందో లేదో అన్నట్టు చెప్ప దలుచుకొన్నదంతా ఒక్క గుక్కలో చెప్పేశాడు.

''ఎందుకా నోటు ? నాకు కట్నంగా ? ఇప్పుడు కూతురు మామని బలరామయ్య దగ్గరకెళ్లి మిగతా ఇరవై వేలూ పట్టుకురా !'' అంటూ లెదర్ బ్యాగ్‌ను విసిరి కొట్టాడు. కనకయ్య లెదర్ బ్యాగ్ వడిసి పట్టుకుని లేచి నిలబడ్డాడు

''ఇదుగో సాంబయ్యా ! ఇందులో నా ప్రమేయం మేమీ లేదు నేను మాత్రం తెరిచి చూశానా ఏం ? ఆయన పెద్దమనిషి ! ఇచ్చాడు, అది తెచ్చి నీ కిచ్చాను. అంతవరకే నా పూచీ''

''అయితే పద ! బలరామయ్య దగ్గరకే !!''

''నాకేంపని ? వియ్యంకులు మీరూ మీరూ పడ్తారు, ఇవ్వాళ దెబ్బలాడుకుంటారు రేపు ఒకటౌతారు. ఇచ్చి పుచ్చుకున్నవాళ్లు! మధ్యలో నా కెందుకూ ?'' కనకయ్య మెట్లు దిగి తిరిగి చూడకుండా అదే పోత పోయాడు

సాంబయ్యకు రక్తం ఉడికి పోయింది పెద్ద మనిషి ! పరువు ? ప్రతిష్ఠ ? ఇంత నీచమైన పన్లు చేసేవాళ్లు కూడా పెద్ద మనుషులు ! షావుకార్లలా చలామణీ అవుతున్నారా ? కానియ్ ! ఈ బలరామయ్య అంతు తేల్చి తర్వాత ఆ కనకయ్యగాడి పని పట్టా'' అనుకొన్నాడు సాంబయ్య

పదివేలు ఇనప్పెట్టెలో భద్రంవేసి, నోటు తీసుకుని వియ్యంకుడి ఇంటికి బయలుదేరాడు సాంబయ్య.

శేషం

తారాబలం-చంద్రబలం

జనవరి 10వ తేదీ ఆదివారంనుంచి జనవరి 16వతేదీ వరకు

గ్రహస్థితి

వక్రశని మేషంలో, కేతువు కుంభంలో, వారంమధ్యవరకు కుజుడు, తులలో, గురు శుక్రులు, వారం మధ్య నుండి కుజుడు వృశ్చికంలో, బుధుడు, వారం మధ్య వరకు రవి ధనుస్సులో, వారం మధ్యనుండి రవి, మకరంలో, రాహువు సింహంలో, చంద్రుడు మిథున కర్కాటక సింహ రాసులలో. ఈ వారము మేఘశకలగవచ్చు, మామిడిధరలు కొంచెం పెరుగుతవి.

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పా.)

ఈ వారము శుక్ర రాహువులు, వారం మధ్య నుండి రవిన్నీ అనుకూలము. అన్ని రంగాల్లోనూ ప్రారంభంలో కొంత వ్యతిరేకత ఉంటుంది ఆరోగ్య ఉద్యోగ వ్యవహార పరిస్థితులు అంతగా బాగుండవు. వృధా వ్యయ ప్రయాసలుంటవి. బంధుమిత్రుల రాకడ ఎక్కువగా ఉంటుంది. ఖర్చులుకూడా బాగా పెరుగుతవి ఋణాలు చేయవలసివస్తుంది. రాజకీయరంగాల్లో శ్రమ ఖర్చులు మాత్రం మిగులుతవి తగాదా వ్యవహారాలపట్ల దూరంగా ఉండండి ధైర్యం ముఖ్యం. ప్రయాణాల్లో శ్రమబాగా ఉంటుంది. ఫలితం తక్కువ. అన్యుల జోలికి వెళ్లకండి. ప్రస్తావనలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగుల ప్రవర్తన సరిదిద్దు కోవలసి ఉంటుంది. కోపతాపాలకు గురికాకండి. స్పెక్యులేషన్ లాభించదు.

వృషభం

(కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.)

ఈ వారము గురు బుధులు వారం మధ్య వరకు కుజుడు అనుకూలురు. ఈ వారం అన్ని విధాలా కలిసివచ్చేకాలం. చేపట్టేపనులు నిర్విఘ్నంగా కొనసాగగలవు. ఆదాయం మంచి అభివృద్ధిలో వుంటుంది. శుభ పుణ్యకార్యాలు ఆచరిస్తారు. నూతన వృత్తులగురించి ఆలోచనలుంటవి. సంఘంలో గౌరవమర్యాదలు, మన్ననలు ఉంటవి. కళా సాహిత్యరంగాల్లో జయాలుంటవి. పుస్తక రచనలు ప్రారంభిస్తారు. లాభ ప్రయాణా లుంటవి. క్రొత్త స్నేహితులు లభ్యపడి సాయంచేస్తారు. వ్యాపార ఉద్యోగులకు ఆదాయాలు బాగుంటవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మిథునం

(మృగశిర 3, 4 పా. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా.)

ఈ వారము కేతు శనులు, వారం మధ్య నుండి కుజుడు అనుకూలము. మీ రనుకున్న కొన్నిసమస్యలుమాత్రం పరిష్కరించుకొనగలుగుతారు. కానివిశ్రాంతికిమాత్రం అవకాశంచిక్కదు. వారంమధ్యలో ప్రయాణ తొందరలు ఉంటవి. వ్యాపార ఉద్యోగుల ఆదాయాలు సమాన్యంగానే ఉంటవి. రాజకీయ రంగాల్లో ఫలితం ఏమీకానుపించదు. ఖర్చులు మిగులుతవి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ చాలా అవసరం. కొంత సుఖం లోపిస్తుంది. మాటల తొందర వల్ల వివాదాలకు గురికాకండి. ఓర్పుతోకాలం గడపండి. ఇతరులకు హామీలుండవద్దు. స్పెక్యులేషన్ లాభించదు.

కర్కాటకం

(పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష)

ఈ వారము గురు శుక్ర బుధ శనులు అనుకూలము. కాలం అన్నివిధాల అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాదుల యందు ఆర్థిక లాభాలు బాగా పెరుగుతవి. శుభ పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తారు. సంఘంలోగౌరవ మర్యాదలు బాగుంటవి. కళా సాహిత్య రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని గౌరవ సన్మానాలు పొందగలరు. స్థిరాస్తి మూలముగా బాగా లాభిస్తుంది. సమయోచితంగా ప్రవర్తించి కార్యాలు సాధించు కొనగలరు. పేరు ప్రతిష్ఠలు బాగా పెరుగుతవి. ప్రయాణాలు లాభిస్తవి. కుటుంబ సుఖ సంతోషములతో హాయిగా కాలక్షేపం చేస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారము శుక్ర కుజులు వారం మధ్య నుండి రవిన్నీ అనుకూలము, మీరనుకున్న పనులన్నియు కొంచెం శ్రమతో సాధించుకొనగలరు. కొంత విశ్రాంతి దొరకుతుంది. వారం మధ్య ప్రయాణ తొందరలు శుభ పుణ్య కార్యాసక్తులుంటవి. బంధు మిత్రుల ఆదరణలు అన్ని విధాల మీకు ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోలాభాలు గౌరవాలు లభిస్తవి. రాజకీయరంగాల్లోశ్రమపడి ఖర్చుపెడితే లాభిస్తుంది. కొంతసుఖం లోపిస్తుంది. ప్రయాణాలు లాభిస్తవి. గాని జాగ్రత్తఅవసరం. స్పెక్యులేషన్ సామాన్యం.

కన్య

(ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.)

ఈ వారము శుక్ర బుధ రాహువులు, వారం మధ్యనుండి కుజుడు అనుకూలము. ప్రయాణ తొందరలవలన ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకు పరిస్థితులుంటవి. అయితే అవసరానికి డబ్బు సర్దుబాటయి కార్యక్రమాలు కొంత వెనకబాటుతో పూర్తి అవుతాయి. ఆవేశాలు ఎంతమాత్రం పనికిరావు తగాదాలొస్తవి. మిగుల ఓర్పుతో మాటల నేర్పుతో పనులను సాధించుకోవాలి. బంధు మిత్రుల వాగ్దానాలు నమ్మకండి. మీస్వయంకృషి మిమ్ములను ఒక దరికి చేరుస్తుంది. ఆత్మ విశ్వాసంతో గట్టిగా కృషి చేయండి. ఆరోగ్యంపట్లశ్రద్ధ అవసరం. స్పెక్యులేషన్ సామాన్యం.

తుల

(చిత్త 3, 4 పా,స్వాతి, విశాఖ 1, 2, 3పా.)

ఈ వారము గురు శుక్ర కేతువులు వారం మధ్య వరకు రవిన్నీ అనుకూలము. మీఆత్మ విశ్వాసం ధైర్యస్థైర్యాలు మిమ్ము రక్షగా ఉంటవి. గతకాలంలో జరుగని పనులు కార్యక్రమాలు ఇప్పుడు నడిపించగలుగుతారు. వ్యాపారంలో మంచి ప్రోత్సాహ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయి. మీ లౌకిక పరిజ్ఞానంతో మాటల నేర్పుతో వ్యవహారాలను మీకు అనుకూలంగా త్రిప్పుకో గల్గుతారు. స్థిరాస్తి అమ్మకాలవల్ల బాగా లాభిస్తుంది. రాజకీయ రంగాల్లో కొంచెం శ్రమ ఖర్చు తగిలినా జయాలుసాధించగలరు. శుభపుణ్య కార్యాలు ఆచరిస్తారు. ప్రయాణాలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారము శుక్ర బుధ శని రవులు అనుకూలము. మీరు చేసే ప్రయాణాలు ప్రయత్నాలు కొంచెం శ్రమతో అనుకూలిస్తవి. ముఖ్య కార్యక్రమాలు వారంలోపుపూర్తిచేసుకొనటంవల్ల లాభముంటుంది. శుభకార్య సంబంధ విషయాలు దైవ పుణ్య కార్యాలు కలసివస్తవి. బంధు మిత్రుల సహాయాలుంటవి. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వడిదుడుకులు ఏమీ ఉండవు. ఆదాయాలు బాగానే ఉంటవి. మాటల తొందరల వలన చిలిపి తగాదాలొచ్చే సూచనలున్నవి. కొంచెం ఓర్పు పట్టి మీపనులు మంచి మాటలతో నెరవేర్చుకొనండి. అక్కరలేని పనులు పెంచుకొని బాధపడవద్దు. నూతనకార్యాలు తలపెట్టే ఆలోచనలుంటాయి. స్పెక్యులేషన్ సామాన్యం.

ధనుస్సు

(మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1 పా.)

ఈ వారము శుక్ర రాహువులు, వారం మధ్యవరకు కుజుడున్నూ అనుకూలము. గ్రహానుకూలత తక్కువయినపుడు కొంచెం తలవంచి ప్రవర్తిస్తూ ఉండాలి. వారారంభం నుండి మీరు ప్రయత్నించే కార్యక్రమాలు ఫలించేటట్టు పైకి కనపడుతవి. కాని మధ్య భాగంలో సాధారణ కార్యక్రమాలు పెంతం పెద్ద భారంగా తోస్తుంది. ప్రయాణాదులయందు కూడా శ్రమకు గురికాగలరు. వేళకు నిద్రభోజన సౌఖ్యం చూచుకోవాలి. మానసికోద్వేగాలు హెచ్చుగా ఉంటవి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగి మధ్య మధ్య ఋణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. అన్ని పనులకు మధ్య మధ్య చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతవి. ముఖ్య కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకోటం మంచిది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించ దగినకాలము. ఆవేశాలు పెంచుకొనకండి. స్పెక్యులేషన్ సామాన్యం.

మకరం

(ఉత్తరాషాడ2,3,4పా,శ్రవణం,ధనిష్ఠ1,2పా)

ఈ వారము గురు శుక్రులు వారంమధ్య నుండి కుజుడు అనుకూలము. మీ ప్రయత్నాలకు ప్రయాణాలకు నూతన కార్యక్రమాలకు మంచిఅనుకూలమైన కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో తగిన ఆదాయాలు గౌరవమర్యాదలు లభిస్తవి. కుటుంబ సౌఖ్యం. విలాస జీవనం అనుభవిస్తారు. రాజకీయ కళా సాహిత్య రంగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. గౌరవాలు లభిస్తవి. పలుకుబడి ఉపయోగించుకొని కొన్ని సమస్యలు పరిష్కరించుకొన గలుగుతారు. నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సాగించు కొనుకాలం. ఆరోగ్యాదులపట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలుంటవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కుంభం

(ధనిష్ఠ 3,4పా,శతభిషం,పూర్వాభాద్ర1,2,3పా)

ఈవారము రవి బుధ శనులు అనుకూలము. ఆర్థికంగా కొంచెం వడిదుడుకు పరిస్థితులున్నా అవసరానికి డబ్బు సర్దుబాటయి మీ కార్యక్రమాలన్నీ కొంచెం శ్రమతో సాగిపోతూంటవి. మీ చిత్త వృత్తి మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో విపరీత శ్రమ ఉంటుంది. అకాల భోజనం, నిద్ర సౌఖ్యం లేకుండుట మధ్య మధ్య కొంత అనారోగ్యం ఉంటుంది. మీ ముఖ్య కార్యక్రమాలన్నీ వారాంతానికి గట్టికృషి చేసిన ఫలించగలవు. మాటల తొందరలు తగ్గించుకొనండి. అందరితోనూ మంచిగా ఉంటే కొన్ని పనులు సానుకూలమవుతవి. ఓర్పువహిస్తే మీకే లాభిస్తుంది. వ్యాపార ఉద్యోగుల ఆదాయాలు చేరి సమానంగా ఉంటవి స్పెక్యులేషన్ సామాన్యం.

మీనం

(పూర్వాభాద్ర4 పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారము గురు శుక్ర బుధ రవి కేతువులు అనుకూలము. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎటువంటి వడి దుడుకులులేకుండా సుఖంగా సాగిపోతూంటవి. బంధు మిత్రులతో సుఖంగా కాలక్షేపం చేస్తారు. మీపేరు ప్రతిష్ఠలు బాగా వ్యాప్తి చెంది. సంఘంలో గౌరవలాభాలు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో తగిన ప్రోత్సాహ సహకారా లుంటవి. వ్యవహార తొందరలున్నా కాలం మీకు అనుకూలిస్తుంది. దైవదర్శనం శుభ పుణ్య కార్యాచరణలు నిర్వహిస్తారు. రాజకీయ, సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. గౌరవాలు లభిస్తవి. లాభ ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అధికార్ల ఆదరణలు బాగుంటవి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

శ్రీ యల్లంరాజు
గోపాలకృష్ణమూర్తి



ఏవిధంగాచూసినా అత్యుత్తమమైన సైకిల్! నార్టన్

దాని నిర్మాణం ఎంత అందంగా, దృఢంగా, సక్రమంగా వుందో చూడండి. దాని వేగాన్ని పరిశీలించారా? ఏ సైకిల్ కూడా దాని వేగంతో రోడ్ మీద వెళ్లలేదు. దాని ఖరీదును కూడా గుర్తించండి; ప్రపంచములో ఎక్కడైనా, సైకిళ్లలో అది అత్యధిక విలువ గల సైకిల్ ! ■ హింద్ సైకిల్స్ లిమిటెడ్, 250, వర్లీ, బొంబాయి - 18.

హింద్ సైకిల్ మీద వెళ్లండి, వాయువేగంతో వెళ్లండి!

SOBHAGYA-HC-5A TL

రూపవాణి

శ్రీకృష్ణ విజయం

జనవరి 11న విడుదల

శ్రీ వి రక్షిత వాసుదేవులం మేముండగా పాండుపౌరి నీవు వ్రూపేరు వహించి మా బిరుదములు ధరించి మా ఘనతను ధిక్కరిస్తున్నావు. ఇప్పటికైనా తరతమ భేదమును గ్రహించి మాసముక్షమునకు వచ్చి, నీ వామము విసర్జించి, శంఖ చక్ర గదా ఖడ్గాది బిరుదములు త్యజించి శరణుకోరి చేరి సేవించిన సుఖముగా బ్రతుకగలవు. లేదా ... యుద్ధమునకు సిద్ధపడక తప్పదు ... ఇది ... శ్రీకృష్ణునకు పౌండ్రక వాసుదేవు డంపిన శ్రీముఖం.

విందు పేరోలగంలో శ్రీకృష్ణుని సమక్షమున శ్రీముఖం పఠించారు పౌండ్రక దూత. చిరునవ్వుతో స్వీకరించాడు శ్రీకృష్ణుడు. ఇంతలో తన నెవరో కొరడాతో కొట్టినట్లనిపించింది. ఏమిటా? అని దివ్యదృష్టిని ప్రసరించాడు. అశ్వశాలలో స్తంభానికికట్టి వేయబడియున్న కుచేలుని అదేపనిగా కొరడాతో బాదుతున్నాడు పౌండ్రకుడు. కుచేలుడు దెబ్బ దెబ్బకు కృష్ణా! కృష్ణా! అంటూ బాధ భరిస్తున్నాడు.

'నేను కల్ల దేవుడనా? వూ ... అను ... పౌండ్రక వాసుదేవాయనమః అను ... అనవా ... నరిసి అంతు తేలుస్తాను ...' అంటూ మృష్టి పశువును బాదినట్లు బాదాడు పౌండ్రకుడు. ఆ సంఘటన మహోసాధ్వి వామాక్షి గుండెను కలచివేసింది. చేయునది లేక బాపురుముని విలపించింది. అంతా మనో నేత్రంతో తిలకిస్తున్న శ్రీకృష్ణుడు అభయ హస్తంతో కుచేలుని ఆశీర్వదించాడు ... ఇదంతా ... సావం బలరాముని కేం తెలుసు? కృష్ణా! ఏమిటి? అంత ఆలోచనలో వున్నావు?'' అన్నాడు తమ్ము నుద్దేశించి. అమాటతో శ్రీకృష్ణుడు తేరుకున్నాడు. దాయబారి! వీరి దేని అభిమతం మేరకు, వారి ప్రశ్నకే వచ్చి ఆయుధ విసర్జన గావిస్తానని చెప్పండి!'' అన్నాడు. తమ రెప్పుడో రావలసిన గాదు. పౌండ్రక పౌర్ణమినాటి రాత్రి పరిగ్గా రెండు జాములకు లగ్ననిర్ణయించారు. పుణ్య భూసులు. తద్దినానికి మీరక్కు డుండాలి! సరి సరి. తద్దినానికే రాగలం! వెళ్ళి చెప్పండి!' అంటూ సభ చాలించాడు శ్రీకృష్ణుడు.

పౌండ్రకుని తద్దినం రానే వచ్చింది. అన్న మాట ప్రకారం ఆయుధ విసర్జన గావించేందుకు అనుగు మిత్రుడు వసంతకునితో బయలుదేరాడు అచ్యుతుడు. రథం రైవత కక్షిమీదుగా పోతున్నది. ఉన్నట్టుండి కృష్ణా! ప్రేమ మయా! నా జీవితము నీ సొత్తము! నీవే నాకు ఆలంబనము!' అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ గొంతుక ఎవరిదో గాదు. తన చిన్నారి వసుంధరదే! ...

ఒక్క క్షణం ఆలోచించాడు. అభం శుభం తెలియని అమాయకురాలు వసుంధర ... ఆమె మనసును తనే కదలించాడు. కలలు రేపి తనే ఆమెను కరగించాడు. తనే ఆమెలో వలపు రేకెత్తించాడు. వాస్తవం తెలియని పత్యే వసుంధరపై పగబూనింది. తత్ఫలితంగానే వసుంధర భూగర్భ గృహంలో బందీ అయింది. అప్పటనుండీ ఆమె విలపిస్తున్నది. తక్షణం ఆమె కంట బడటం తన ధర్మంగా భావించాడు. రథం నిలిపి క్రిందికి దిగబోయాడు, ఇంతలో ... కృష్ణా! దయా సాగరా! నా జీవితము నీ కంకితము! నీవే నాకు శరణము!'' అన్న కుచేలుని దీనాలాపన వినిపించింది, కుచేలుడు తన బాల్య మిత్రుడు మాత్రమే కాదు. నిరంతరం శేమితో నతమత మవుతూ గూడా, తన్నేమ్మా, అడుగక నమ్మిన భక్తాగ్రేసరుడు! తన మూలంగానే బందీ అయ్యాడు. పౌండ్రకుడు పెట్టే బాధలు భరించలేక, రక్షించమని ఎలుగెత్తి ఘోషిస్తున్నాడు. వెళ్ళి రక్షించడం తన విధి గదా! ... ఒకవైపు వసుంధర ... వేరొకవైపు కుచేలుడు. ఇద్దరూ తమ్ము ఆరాధించేవారే? ఒకరిది నిష్కళంక ప్రేమ ... ఒకరిది అకలంక భక్తి! ఏది ముఖ్యం? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం ... రెండూ ముఖ్యమే! అయినా ఆ దీన దయాళుడు ముందు కుచేలుని చెర విడిపించడం అవసరమని భావించాడు గాబోలు ... రథం ఆవైపుకే మళ్ళింది.

'శ్రీకృష్ణవిజయం' జయలలిత

పౌండ్రకుని సభా భవనం పరమ కోలాహలంగా వుంది. ఆయుధ విసర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అంతా శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో మూహూర్త గంట గణగణ మ్రోగింది. సమయానికి సభలో సాక్షాత్కరించాడు శ్రీకృష్ణుడు. అంతవాడు తన్నారాధింప వచ్చినాడని తెగ మురిసి పొయ్యాడు పౌండ్రకుడు. మందహాసపూర్వకంగా తలపంకిస్తూ యదు భక్తా! వచ్చితివా? అన్నాడు.

అవును. పని గట్టుకొని నీవు కోరిన విధంగా ఆయుధ విసర్జనజేయు పనిమీద వచ్చితిని.''

మెచ్చితిమి. మెచ్చితిమి.''

అది సరి. ఇది వినుము. నావద్దనాలుగు ఆయుధము లున్నవి. అందు నీకెయ్యది యిష్టమో చెప్పుము.''

భక్తా! మా కట్టి వట్టింపు లేవు. అన్నియూ విడువ వలసినదే కదా! నీ యిచ్ఛ వచ్చిన క్రమమున విడువ వచ్చును.''

''పౌండ్రకా! నేనడుగునది అది కాదు. నీకు ఇచ్చా మరణమును ప్రసాదించు చున్నాను.

''భళ్ ... భళ్ ... ఏమది?''

''అదే! కౌమోదకీ గదచే నీ శిరమును ప్రక్కలు చేయమందువా? ఖడ్గరాజమున కండలు తరుగమందువా? లేక — ధనుర్నిర్గత నిశిత నారాచములచే ఒడలు చిల్లులు పడవేయ మందువా? కాదేని ... సుదర్శ నాయుధముచే కంఠఖండన మొనరించి సుఖమరణమును అనుగ్రహింప మందువా?''

ఆ మాటకు దిగ్గ్రుగ చెందిన సభికులు 'ఎంత నమ్మక ద్రోహం!' అంటూ ఒకరి నొకరు చూచుకున్నారు. పౌండ్రకుని ఆవేశం కట్టలు త్రెంచుకొన్నది. పళ్ళు పటపట కొరుకుచూ ఇలా అన్నాడు:

''అభక్తుడా! నీ బూకరింపులు నావద్దనా... నువ్వెంత! నీ చక్రమెంత! నా ఒక్క ఆయుధ ప్రమాణ మున్ననా నీ ఆయుధ అన్నియూ కలసి ... చూడు నా చక్రం. రథ చక్రమంత మందముస్నది. ఆవేశం రానిదే నేనైనా కదల్ప లేను. ఇదిగో! ఇది మామూలు గద కాదు. వెయ్యి రకాల లోహాలు కరిగించి, కుదించి, దట్టించి చేయించాను. బరువులో పర్వత తుల్యం.''

''అయిన అలస్య మేల? గోలవాలించి పోరికి నిలువుము ప్రోల. చూతువు నా లీల'' అంటూ కౌమోదకిని చేత ధరించాడు శ్రీకృష్ణుడు...

ఆ తర్వాత పౌండ్రకుడు హతు డగుటకు ఎంతోసేపో పట్టలేదు. కుచేలునితో పాటు అనేకమంది సాధుసత్పురుషులు బంధ విముక్తులయ్యారు. అంతా అంజలి బద్ధులై ఆ దీన దయాళునకు నివాళు లర్పించారు. ఇంతలో వసుంధర వాసుదేవుని మదిలో మెదిలింది. ఏకాయెకిని ద్వారక చేరుకున్నాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. భూగర్భ గృహంలోని వసుంధరను తన ఆగర్భ శత్రువు మహోదరుడు అపహరించుక పొయ్యాడు. ... పర్యవసానం ఆలోచిస్తూ పట్టమహిషి రుక్మిణీ దేవి మందిరం ప్రవేశించాడు శౌరి. ఇదే అదననుకొని అదే సమయానికి అప్పటికి ఇదే వచ్చాడు నారదుడు. వచ్చినవాడు పూరుకుంటాడా? 'తల్లీ! రుక్మిణీ దేవీ! ఎంత పని చేశావమ్మా! నీ చాటు నుండే నా బిడ్డ ఎవరికంటా పడదని నీ కప్పగిస్తే చివరకు నా కంటనే పడకుండా చేశావే'' అంటూ నానా గొడవ చేశాడు. పాపం, రుక్మిణి ఏంచెప్పుతుంది?

''మన్నించండి మహర్షీ! అంతా హఠాత్తుగా జరిగి పోయింది'' అన్నది.

''మునీంద్రా? తప్పంతా నాది'' అంటూ విచారం వ్యక్తంజేసింది సత్య.

''ఆహా! మీరుభయులూ తప్పు నాదంటే నాదని పోటీ పడ్డంత మాత్రాన నాగోడు తీరుతుందా? మీకు పదివేల నమస్కారాలు. నా బిడ్డను నాకు దక్కించండి'' అన్నాడు నారదుడు.

ఆ సిమ్మట చిత్ర విచిత్రంగా అనేక మలుపులు తిరిగిన కథ చివరకు ఎలా ముగుస్తుందో? సమాధానం —

కౌముదీవారి పౌరాణిక చిత్ర ప్రబంధము ''శ్రీకృష్ణ విజయము'' చూచి తెలుసుకోండి.

దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు.

నిర్మాత: యం. యస్. రెడ్డి.

విజయా కంబైన్స్ ద్వారా జనవరి 11 న విడుదల కానున్న చిత్రమిది.

కథానాయకురాలు లో వాణిశ్రీ

'దసరాబుల్లోడు' లో అంజలీదేవి

1970లో తెలుగుసినిమాపరిశ్రమ

—ఒక సమీక్ష

1970 లో 64 తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఇవి మూడున్నర కోట్లతో నిర్మించబడ్డాయి. ఇందులో విజయవంతమైన చిత్రాలు పెద్ద బడ్జెట్ గలవి 7, చిన్న బడ్జెట్ గలవి 11. ఈ సంవత్సరం ప్రభుత్వానికి వినోదపు పన్నుల రూపేణా తెలుగు సినిమా పరిశ్రమ నుండి రు. 12½ కోట్లు జమ అయింది. అంటే ఆంధ్ర ప్రాంతంలోని థియేటర్లలో సుమారు రు.11 కోట్లు జమ అయింది. అంటే ఆంధ్ర ప్రాంతంలోని థియేటర్లలో సుమారు రు.11 కోట్లు వసూలు అయింన్నమాట. రు. ఒకటిన్నర కోట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చింది. అంటే నిర్మాతలకు సుమారు రు 3 కోట్లు వరకు లభించిందని చెప్పుకోవచ్చు.

నిర్మాణ రంగంలో 1969 లో ఎంతమంది కొత్తవారు ప్రవేశించారో, 1970 లో కూడా అంతమంది కొత్తవారు ప్రవేశించారు. ఈ సంవత్సరం నిర్మాతలు దాదాపు రు. మూడున్నర కోట్లు, పంపిణీ శాఖ రు 2 కోట్లు పెట్టుబడి పెట్టడము జరిగింది. పరిశ్రమలోకి పెట్టుబడులు యీ సంవత్సరం అధికంగా వచ్చాయి. అయితే అధిక భాగము ప్రదర్శన శాఖలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది.

విపరీతమైన ఖర్చులు

తెలుగు చిత్ర నిర్మాణ శాఖలో యీ సంవత్సరం ఖర్చులు విపరీతంగా పెరిగాయి. నటీనటులకు యిచ్చే పారితోషికం కూడా హెచ్చుస్థాయిలో పెరిగింది. పెట్టుబడులు ఎంత విస్తారముగా వచ్చాయో, ఆ మేరకు యీ పరిశ్రమలో ఖర్చులు కూడా ఎప్పటి కప్పుడు పెరగడం గమనించదగ్గ విషయము. నిర్మాణ ఖర్చులు విపరీత పెరుగుదల ఎన్నో సమస్యలకు దారితీస్తున్నది. లాభాలు తగ్గించుకోవాలని, జీతాలు పెంచాలని, పనివారు కోరుతున్నారు. 1960 లో జీవన ప్రమాణం 100 యూనిట్లు ఉండగా, 1970 లో 270 యూనిట్లు వుంది. అంతేగాక, పనివారికి రావలసిన భాగం రావడం లేదని ఇతర పరిశ్రమలతో పోల్చి చెపుతున్నారు. 1968లో 76 చిత్రాలు, 1969 లో 62 చిత్రాలు, 1970 లో 64 చిత్రాలు విడుదలయ్యాయి. పరిశ్రమనుండి ప్రదర్శ ద్వారా స్థానికసంస్థలకు రు. మూడున్నర కోట్లు వినోదపు పన్ను ద్వారా అందింది. అంటే 11 కోట్లు ఆంధ్ర ప్రాంతం నుండి, ఇతర రాష్ట్రాలనుండి ఒకటిన్నర కోట్లు ఆదాయం లభించినదని అంచనా వేయవచ్చును. వెరశి 12½ కోట్లు వచ్చింది.

ముడిఫిలిమ్ కొరత

ఈ సంవత్సరాంతంలో ముడిఫిలిం కొరత పరిశ్రమను గట్టిగా వూపివేసింది. చాలా చిత్రాలు నిర్ణీత తేదీల మేరకు విడుదల కాక ఆగిపోయాయి. ఈ విధముగా జరగడము పరిశ్రమకు గట్టి దెబ్బగానే భావింపబడుతున్నది. అంతేగాక, కొన్ని చిత్రముల విడుదల ఆగిపోతే, మరికొన్ని చిత్రాలకు ఎక్కువ సంఖ్యలో ప్రింట్లు విడుదల చేయడము సాధ్యము కాలేదు. 1971లో పరిశ్రమపై యీ కొరత ప్రభావము ఎలా ఉంటుందో వేచిచూడాలి.

సాంఘికాల పెరుగుదల

1970 సింహావలోకనం చేసినపుడు 1971 స్వరూపంకూడా పరిశీలించితే బాగుంటుంది. ఈ విధంగా పరిశీలించినపుడు సాంఘిక చిత్రాలు చాలా ఎక్కువగా రావడము గమనార్హం. 1969 లో 30 సాంఘికాలు రాగా, 1970లో కూడా 29 సాంఘికాలు వచ్చాయి. అయితే చిత్రాలలో వైవిధ్యం ఉన్నదా అని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. జానపద చిత్రాల ధోరణి సమాజంలో తగ్గింది. సాంఘికాలపై మోజు, మొగ్గు చూపడంజరుగుతున్నది. సాంఘికాలలో కూడా సంఘ జీవనానికి ప్రతిబింబంగా దోపిడీదారులను విలన్లుగాను, బాధితులను హీరోలుగాను చిత్రీకరిస్తున్నారు. 1971 లో సాంఘికాల సంఖ్య ఎక్కువగా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంతవరకూ తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతము దాదాపు 40 సాంఘిక చిత్రాలు నిర్మాణంలో వున్నాయి.

1969 లో సాంఘిక చిత్రాలు 30, ఇతర చిత్రాలు 22.

1970 లో సాంఘిక చిత్రాలు 29, ఇతర చిత్రాలు 20.

వర్ణ చిత్రాలు

ప్రాంతీయ భాషలలో వర్ణచిత్రాల నిర్మాణం గురించి పలు అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకర్షించడానికి కొద్ది అదనపు ఖర్చుతో ప్రాంతీయ భాషలలో కలర్ చిత్రాలు నిర్మించాలని కొందరి అభిప్రాయం. నిర్మాణంలో వున్న కొన్ని పెద్ద సంస్థలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే కలర్ చిత్రాల నిర్మాణం ద్వారా పెట్టుబడి స్తంభించిపోయి, పరిశ్రమ మొత్తం పెట్టుబడిపై, ఒక చిత్రం పెట్టుబడికి మధ్యన బ్యాలెన్స్ పడిపోయి పరిశ్రమ దెబ్బతింటుందని మరొక అభిప్రాయం కూడా ఉన్నది. మనము ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల సరళిని పరిశీలించినపుడు ప్రధానంగా, కన్నడం, మరాటీ, బెంగాలీ చిత్రాలు ఇంగ్లీషు, హిందీ కలర్ చిత్రాల పోటీని తట్టుకోలేకపోతున్నాయి.

కథల ఎన్నిక

ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలు పరిశీలిస్తే కథల ఎన్నికపై లోటున్న బేధం కనిపిస్తుంది. అధికులు విలన్లుగాను, బాధితులు హీరోలుగాను చిత్రించే ధోరణే కనబడుతోంది. మళయాళ, కన్నడ భాషా చిత్రాలు పరిశీలిస్తే దాదాపు సాహిత్య రచనల చిత్రాలు క్రైమ్ చిత్రాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. విడుదలయిన సినిమాలన్నిటిలో హిందీ చిత్రాలలో సెక్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. సెక్స్ ప్రదర్శించే చిత్రాలు ఎక్కువగా హిందీ చిత్రాల ఎక్కువ అయితే, కన్నడ, మళయాళ చిత్రాలలో సెక్సు అనునది జీవితం లో భాగమని గాథలను ఇతివృత్తంగా ఎంచుకుంటున్నారు. అయితే ఏ భాషను ఆ భాష ప్రేక్షకుల ధోరణి ఉంది. 1970 లో ఎంతో విశేషం వుంది. వారి చిత్రాలు చూసే ప్రేక్షకులు అటువంటి ధోరణి ఉండేది. కాని 1970 లో తక్కువ నిడివిగల చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. చిత్ర నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతున్నందువల్ల నిడివి చిత్రాల నిర్మాణం తగ్గింది. 1971 లో 4 వేల మీటర్ల లోపు చిత్రాలు చూడవచ్చు.

పంపిణీరంగం

1970 లో డిస్ట్రిబ్యూటర్లు పరిశ్రమలో 2 కోట్లు రూపాయలు ఖర్చు చేశారు. ఈ సంవత్సరం తెలుగు చిత్రాల పంపిణీ కార్ల రంగంలో వైవిధ్యం కన్పిస్తున్నది. పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థల కన్నా చిన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అభివృద్ధి చెందాయి. పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద చిత్రాలను విడుదల చేస్తే చిన్న సంస్థలు తక్కువ బడ్జెట్ చిత్రాలతో పాటు, వెనుకటి రోజులలో విజయ వంతమైన చిత్రాలు, ఇతర పాత చిత్రాలు విడుదలచేసి డబ్బు చేసుకున్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు కలర్ చిత్రాలు నిర్మాణము ఏలా ఉత్ప ... సంస్థలలోని ఆర్థిక సమస్యలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో ... పరిశీలకులు పంపిణీదారులలో కలుగుతున్నది.

1970 లో 64 చిత్రాలు విడుదలైనవి. వీటిలో శతదినోత్సవం చేసుకున్నవి 6 ఉద్వేగ చిత్రాలు 15, డైరెక్టు టేక్ 49, సాంఘికాలు 29, క్రైం 8, జానపదం 8, విప్లవాత్మకం 2, పౌరాణికం 1, చారిత్రాత్మకం 1, కలర్‌చిత్రాలు 3. 1970 డిసెంబరు 31 నాటికి నిర్మాణంలో ఉన్నవి అయితేనేమి, విడుదలకు సిద్ధంగా ఉన్నవి అయితేనేమి 64 చిత్రాలదాకా ఉన్నవి.

—కొత్తగర్త నరసయ్య.

గూఢచారి—115 లో జయలలిత, ఎం. జి. రామచంద్రన్

తుదిమెరుగులు దిద్దుకుంటూన్న 'కథానాయకురాలు'

సరికొత్త బాణీలో ప్రేక్షకుల అభిరుచుల కనుగుణంగా శ్రీ సరస్వతి చిత్ర వారు నిర్మిస్తున్న ''కథానాయకురాలు'' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.

డిసెంబరులో జరిగిన షూటింగ్‌లో మహాకవి శ్రీశ్రీ రచించిన వ్యంగ్యాత్మక నృత్య గేయం ''అభినవ ప్రహ్లాద''ను వాణిశ్రీ, రాజబాబు, మోదుకూరి సత్యం, బేబి మున్నీ లపై కొత్త టెక్నిక్‌తో ప్రమోద భరితంగా చిత్రీకరించారు.

పెళ్లికి తన తల్లి దండ్రులు నిరాకరించిన కారణంగా ప్రియురాలు వి ష మ్రింగి చని పోయిన వార్త విని ప్రియుడు—రాజబాబు— తనూ చనిపోడానికి నిశ్చయించి సజీవ సమాధికై తనకు తగ్గ కొలతలతో గొయ్యి త్రవ్వుకొన్న దృశ్యం, బ్రతికుండగా అన్నంపెట్టని తన తలిదండ్రులు తన 'దినం' మాత్రం ఏం చేస్తారని తనకుతనే ఆడ్వాన్సుగా శ్రాద్ధం పెట్టుకొన్న నవ్వుల విచిత్ర సన్నివేశాన్ని ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేలా వినోదాత్మకంగా సెల్యులాయిడ్‌పై మలచడమయింది.

అవుట్‌డోర్‌లో — శోభన్‌బాబు, రావు గోపాలరావులపై వాటర్ ఫైటింగును పంత్ర మాశ్వర్యాలు గొల్లేల దృశ్యీకరించారు.

నృత్య గేయంలో హిరణ్యకశిపునిగా, నవ నవాజ నిర్మాత వెఱాగా — వాణిశ్రీ అభినయం, వేషధారణ — ఆమె నట జీవితంలోనే అపూర్వమంటున్నారు. ప్రహ్లాదునిగా బేబి మున్నీ చక్కగా నటించింది.

జనవరిలో ఎడిటింగ్, రీ రికార్డింగ్ వగైరా తుదిమెరుగులు దిద్ది, త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు గావిస్తున్నారు.

సరసాలు చిలికించే నాయకీ నాయకులుగా వాణిశ్రీ, శోభన్‌బాబు ప్రతిభావంతంగా నటిస్తున్నారు.

సహ తారాగణం: నాగభూషణం, అల్లు రామలింగయ్య, రాజబాబు, పెరుమాళ్ళు రామ్మోహన్, ఛాయాదేవి, పుష్పకుమారి, జ్యోతిలక్ష్మి, విజయశ్రీ, వరలక్ష్మి, బేబి బ్రహ్మాజీ, బేబి గౌరి, బేబి మున్నీ.

ఇంకా రావుగోపాలరావు, సి. హెచ్. కృష్ణమూర్తి, కాకరాల, మోదుకూరి సత్యం, జూ. భానుమతి, నవీన లక్ష్మి మొదలగువారు.

సాంకేతిక వర్గం: మాటలు: రెంటాల గోపాలకృష్ణ, పాటలు: శ్రీశ్రీ, ఆరుద్ర, సుంకర ఏల్చూరి, సినరాజా, విజయరత్నం, సంగీతం: ఎ.ఎ. రాజ్, ఛాయ: ఎస్. ఎస్. లాల్, నృత్యాలు చిన్ని — సంపత్, శేషు—రాజు, కళ: హెచ్. శాంతారాం, కూర్పు: కందసామి. అసోసియేట్ డైరెక్టర్: జి. వి. ప్రభాకరరావు, నిర్మాతలు: గిడుతూరి సూర్యం, నల్ల వెంకట్రావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గిడుతూరి సూర్యం, విడుదల: పూర్ణా.

రాజకోటరహస్యం

ఆనందభూపతి గోవర్ధన మహర్షి కుమార్తెను మోహించాడు. ఆమెకూడా ఆ మహారాజును ప్రేమించింది. అయితే మహారాజు ఆతర్వాత ఆమెను అలక్ష్యం చేశాడు. ఈ తప్పు కుమార్తెదేనని గ్రహించిన మహర్షి ఆమెను శిలవు కమ్మని శపించి, ఆమెకు జన్మించిన బిడ్డవలన తండ్రి ఫీడింప బడి, అతని నీడసోకినవాడు తనకు శాపవిమోచనంకాగలదన్నాడు. సింహనాధుడు ఆమెకు జన్మించి మరో మహారాజు అండలోపెరిగి పెద్దవాడైనాడు.

మహర్షిగా ముక్కామల, ఆనందభూపతిగా మిక్కిలినేని, దుష్టభావుడైన సింహనాధుడుగా సత్యనారాయణ, మహర్షి కుమార్తెగా విజయ కళ నటించారు.

శ్రీ ఎన్. టి. రామారావు, దేవిక ప్రధాన పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రంలో జ్యోతిలక్ష్మి, బాలకృష్ణలు కూడా వున్నారు.

ఈ చిత్రానికి మాటలు శ్రీ పింగళి నాగేంద్రరావు, పాటలు శ్రీ సింగళి, డాక్టర్ సి. నారాయణరెడ్డి, కొసరాజు వ్రాయగా విజయాకృష్ణమూర్తి సంగీతంసమ కూర్చారు.

దర్శకుడు శ్రీ బి. విఠలాచార్య, నిర్మాత శ్రీ ఎం. కృష్ణంగంగరాజు. విజయా కంబైన్స్ ద్వారా ఆంధ్ర సీడెడ్‌లలోను దివ్యదత్తా వారి ద్వారా నైజాంలోను విడుదల కానున్న చిత్ర మిది.

'వింతసంసారం' లో సావిత్రి, జగ్గయ్య

'ఖిలోనా' రజతోత్సవం

ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద దర్శక నిర్మాత శ్రీ ఎల్. వి. ప్రసాద్ నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ హిందీ చిత్రం 'ఖిలోనా' సిల్వర్‌జూబిలీ ఉత్సవం సందర్భంగా బొంబాయి తాజమహల్ హోటల్‌లో నిర్మాత శ్రీ ఎల్. వి. ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ శ్రీ తారాచంద్ బర్జాత్యాలు విందు సమావేశం జరిపించారు. గుజరాత్ మాజీ న్యాయమూర్తి, బెన్నెట్ కోల్మన్‌కో లిమిటెడ్ చైర్మన్ శ్రీ కె. టి. దేశాయ్ అధ్యక్షత వహించారు.

శ్రీ బర్జాత్యా ఆహూతులకు స్వాగతమిస్తూ, ప్రజా హృదయ పరివర్తన సాధనలో ఫిల్ములు నిర్వహిస్తున్న పాత్రను, విదేశాలలో భారత స్వరూపాన్ని యథాతథంగా ప్రదర్శిస్తున్న తెరగును వివరించారు.

మిలన్, జీనేకిరాహ్, ఖిలోనా చిత్రాల రజతోత్సవాలను వరుసగా తన థియేటర్‌లో జరిపించిన సినీథియేటర్ యజమాని పి. ఎన్. కుకాను అభినందించారు

శ్రీ బర్జాత్యా శ్రీ అరవింద యోగి జీవితంపై చిత్ర నిర్మాణానికి పూనుకొన్నందుకు శ్రీ దేశాయ్ అభినందించారు

శ్రీ ప్రసాద్ కళాకారులను, టెక్నీషియనులను, డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను వారి సహకారానికి అభినందించారు

విశ్వభారతి ప్రొడక్షన్స్ చిత్రం

విశ్వభారతి ప్రొడక్షన్‌వారు నిర్మిస్తున్న తొలిచిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ సారథి స్టుడియోస్‌లో పూర్తి అయింది. నాగేశ్వరరావు, జమున ప్రధాన పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రంలో తక్కిన భూమికలను గుమ్మడి, రమణారెడ్డి, సూర్యకాంతం, రాజబాబు, రావి కొండలరావు, సాక్షిరంగారావు పోషిస్తున్నారు.

అరవిందాశ్రమంవద్ద ఫిలిం నిర్మాణం

మద్రాసు పత్రికా ప్రతినిధుల సందర్శన

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ శ్రీ తారాచంద్‌బర్జాత్య అరవిందాశ్రమం, ఆరోవిల్లి లపై శ్రీ ఫణిమజుందార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న డాక్యుమెంటరీ చిత్రాల షూటింగ్ చూడడానికి మద్రాసు నుంచి పత్రికా ప్రతినిధులను పుదుచ్చేరికి గొనిపోయారు. పత్రికా ప్రతినిధులు రెండు రోజులు ఆశ్రమ అతిథులుగా వుండి మాతృశ్రీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ కార్యకలాపాలను, ఆశ్రమ జీవిత విధానాన్ని తిలకించారు.

శ్రీ అరవిందుల సమాధి, వరల్డ్ యూనియన్ కార్యాలయం, ఫ్రెంచి శిల్పుల పర్యవేక్షణలో రు 500 కోట్లపై నిర్మించదలచుకొన్న అరువిల్లి పట్టణ నిర్మాణానికి యింతవరకు జరిగినకృషి, లైబ్రరీ, స్కూలు, కుట్టు, ఎంబ్రాయిడరీ విభాగాలు, ఆరోవిల్లి వ్యవసాయ కేంద్రం దర్శించారు.

యునెస్కో, భారత ప్రభుత్వాల సహాయముపై ఆరోవిల్లి ప్రపంచ సాంస్కృతికకేంద్రం నిర్మించబడుతోంది.

పత్రికా ప్రతినిధులకు మాతృశ్రీ దర్శనమిచ్చారు.

నలదమయంతి చిత్రం

కౌముది ఆర్ట్‌పిక్చర్స్‌వారు, నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు నాయకుడుగా 'నలదమయంతి' చిత్రాన్ని కలర్‌లో నిర్మింత బోతున్నారు.



వేడినీటి తమాషా

కావలసినవి:

గట్టి మూతవున్న గాజు సీసా, వేడినీరు.

చేయవలసినది:

సీసాలో కొంచం వేడి నీరుపోసి, మూత గట్టిగా బిగించండి. సీసాను బాగా కదపండి. మూత కొద్దిగా తెరిస్తే, వత్తిడి విడుదల. అవుతుండగా, 'చుయ్' అనే శబ్దం విని పిస్తుంది.

ఎందుచేత

మూతను బిగిస్తే, నీటినుండి గాలిలోకి ఉన్నట్టి ఆవి తక్కువ ప్రసారం అవుతుంది. కనుక పాత్రలోని నీటికన్న గాలి బాగా చల్లగా ... చల్లబడుతుంది. గాలికి వేడి ఎక్కువ అవుతుంది. గాలి వేడి ఎక్కిన కొలది, నీరు కొద్దిగా నే చల్లారుతుంది. గాలి బాగా వ్యాకోచిస్తుంది. నీరుమాత్రం చాలా తక్కువగా వంకోచిస్తుంది. దీని మూలాన వత్తిడి జనిస్తుంది.

విజ్ఞాన వీధి

—రావ్ ప్రౌను

బాలవిహారం

సంస్కృత న్యాయములు :

తస్కర కందుక న్యాయం

ఒక దొంగ దొంగిలించివేశాడు. రాజభటులు వాణ్ణి పట్టుకోడానికి తరుముతూ వచ్చారు. ఆ దొంగ పారిపోతూ తప్పించుకున్నాడు. ఆ నేరం ... ఒక పంట బ్రాహ్మడి ఇంట్లో ఎంటను ... కాని వాడికి పంట చేయ లేదు.

అనాడే రాజభటులు దొంగను వెదుకుతూ బ్రాహ్మణి ఇంటికి వచ్చారు. ... బ్రాహ్మడు ఎవరని అడిగారు. కొత్తగా వంటకు కుదిరాడని అయితేవారు వంట చేయునంతలో పట్టి అసమర్థుడని బ్రాహ్మడు చెప్పాడు.

... రాజ భటులకు అర్థం అయింది. వాడే దొంగని నిర్ణయించుకొని ... పోయారు.

అలాగే ... చేస్తారు. ... తప్పించుకోలేక పట్టు ...

రెంటాల.

విక్స్ వేపొరబ్ జలుబు భారాన్ని వెంటనే తొలగిస్తుంది ముక్కుదిబ్బడ పోగొడుతుంది. తేలిగ్గా ఊపిరి తీసుకోనిస్తుంది. పాపహాయిగా, చక్కగా నిద్రపోతుంది.

విక్స్ వేపొరబ్ లో వున్న ఓ గొప్ప గుణం: జలుబు బాధలు కలిగే ముక్కు, గొంతు గుండె, వీపుల మీద రాయచ్చు. ముక్కుదిబ్బడ ఎంత తొందరగా పోయి, జలుబు బాధ తగ్గి పాప ఎంత హాయిగా వుంటుందో మీ అంతట మీరే చూడ గలరు. విక్స్ వేపొరబ్ ప్రత్యేకత ఏమంటే జలుబు బాధలు తీర్చ డానికి అది రెండు విధాల పనిచేస్తుంది:

ప్రత్యేక గమనిక

సత్వరం, మంచిఫలితం కోసం, తగినంత విక్స్ వేపొరబ్ రాయండి ...అంటే 19.గ్రా. సీసా, పిల్లలకు 7,8 సార్లు వస్తుంది; పెద్దలకు 3,4 సార్లు.



బాగా గుణం కనబడ్డానికి ముక్కుమీద, గొంతుదగ్గర విక్స్ వేపొరబ్ రాయండి. గుండెమీద, వీపు మీద విక్స్ వేపొరబ్ బాగా రుద్దండి. జలుబు భారం పూర్తిగా తీరేవరకు విక్స్ వేపొరబ్ వాడండి.



12. గ్రాముల పెద్దడబ్బా

విక్స్ వేపొరబ్ - జలుబుబాధలకి ఆధునిక ఔషధం

వెంటనే బొగ్గురవాణా కాకపోతే, పెద్దపరిశ్రమలు మూతపడే స్థితి

భారత వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 9: బొగ్గును, ఇతర ముడి పదార్థాలను పారిశ్రామిక కేంద్రాలకు తరలించడానికి రైల్వేఅధికారులు వెంటనే చర్యలు తీసుకోనట్లయితే పన్నెండు ఒకటి, రెండు వారాలలో, "తూర్పు ప్రాంతాల సంక్షోభం" ఏర్పడగలదని, దీనివల్ల, పారిశ్రామికులకు తీవ్ర నష్టమేర్పడుతుందని భారత వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య నేడు హెచ్చరించింది.

నది చేరిక నుండి మొదలుకొని నిల్వ బొగ్గు నిల్వలు పేరుకుపోయి వున్నాయని, వాగన్ల కొరతవల్ల, వీటిని తరలించడం ఎరగ దంతేదని సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొన్నది. సిమెంటు, కాగితం, వస్త్ర, వనస్పతి పరిశ్రమ, ఇంజనీరింగ్ పరిశ్రమల వంటి బొగ్గును ఉపయోగించే పరిశ్రమలవద్ద కేవలం పదిరోజులకు మాత్రమే సరిపోయే బొగ్గునిల్వలు వున్నాయి. వాగన్ల కొరతవల్ల గనులనుంచి బొగ్గు నిల్వలు తమపరిశ్రమలకు క్రమంగా చేరకపోవడంతో, తమపరిశ్రమలు మూతపడే అవకాశం ఏర్పడుతున్నదని ఆ ప్రకటన పేర్కొన్నది.

గవర్నర్ పదవి రద్దుకు సూచన

బాబా, బీహార్, జనవరి 9: గవర్నర్ పదవిని రద్దు చేయాలని, గవర్నర్ కొరకు నెలకు వ్యయం చేసే రు. 61 వేలను పొదుపుచేసి, ఆమొత్తాన్ని సాంఘిక పథకాలకు వినియోగించాలని బీహార్ ముఖ్యమంత్రి శ్రీ కర్పూరి ఠాకూర్ నిన్న సూచించారు.

ఇటీవల తాను ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని కలుసుకున్నప్పుడు, ఆమె ఈ సూచనను అంగీకరించిన విధంగా తానిచ్చిన కోరాని ఆయన బహిరంగ సభలో చెప్పారు.

తౌయ్యాన్

దగ్గు, శ్వాస బలహీనతకు దీర్ఘాయువుకు ఒక ... సీసాలు రు. 13—50 తపాలా ఖర్చులు ప్రత్యేకము.

తౌయ్యాన్ లేబరేటరీస్
334, తంబుచెట్టి వీధి,
మద్రాసు —1.

ఉచితము! ఉచితము!

తెల్లమచ్చలు

అన్నిరకాల తెల్లమచ్చలు, బొల్లిపుండ్లకు ప్రఖ్యాత "SOMRAJI" మందు అందరు రోజులలో మాన్పును. త్వరలోనే మచ్చలు మామూలురంగును పొందుటకు ప్రచురించిన తమ ఒకసీసామందు ఉచితముగా పంపబడును. వెంటనే వ్రాయుండి. వివరాలకు
Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.

రాజస్థాన్ ఎన్నికల సర్దుబాట్లపై నాలుగు పార్టీల ఫ్రంట్ నిర్ణయం

జైపూర్, జనవరి 9: మధ్యంతర ఎన్నికలలో ప్రతి లోక్‌సభ స్థానానికి ఎన్నికల సర్దుబాట్లకు స్వతంత్ర, జనసంఘం, ఎస్. ఎస్. పి., పాత కాంగ్రెసుల ఫ్రంట్ నిన్న తుదిరూపమిచ్చింది.

ఇక్కడ 13 సీట్లకు సర్దుబాట్లు విషయమై ఒకటి లేదా రెండు రోజులలో నిర్ణయిస్తారు.

జనసంఘం నాయకుడు శ్రీ సతీష్‌చంద్ర అగర్వాల్ ఈ విషయాన్ని పత్రికా గోష్ఠిలో ప్రకటించారు.

బ్రిటన్-చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణకుయత్నాలు

లండన్, జనవరి 9: బ్రిటన్, చైనాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు, ఉభయ దేశాలు త్వరలో తిరిగి తీవ్రంగా కృషి చేయనున్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుతం పెకింగ్‌లో బ్రిటిష్ తాత్కాలిక ఛార్జిడి ఎఫైర్స్‌గా ఉన్న శ్రీ జాన్ డెన్సన్ అక్కడే శాశ్వత ఛార్జిడి ఎఫైర్స్‌గా వ్యవహరిస్తారు.

అయితే, రాయబారుల స్థాయిలో ఉభయ దేశాలమధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తైవానుకు సభ్యత్వం కల్పించడానికి సంబంధించి బ్రిటన్ ఇంతవరకు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించకపోవడం వల్ల, రాయబారుల మార్పిడికి చైనా ప్రస్తుతం అంగీకరించడం లేదు.

ఉదజని బాంబులకు ప్రాముఖ్యం ఇవ్వాలి ఫ్రాన్సు నిర్ణయం

రక్షణ విధానంలోమార్పులు

పారిస్, జనవరి 9: ఉదజని బాంబుల ఉత్పత్తిని త్వరలో హెచ్చించాలని ఫ్రాన్సు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల వలన తెలుస్తున్నది. ఫ్రాన్సు రక్షణకు అవసరమైన ఉదజని బాంబులు ఇతర ఆయుధాలతో పాటు ఉత్పత్తి చేయాలని అధ్యక్షుడు జార్జి పాంపిడూ రక్షణ మంత్రి మైకేల్ డెబ్రేకు సూచించారు.

ఉదజని బాంబులకు ప్రాముఖ్యం ఇవ్వాలని నిర్ణయించిన దృష్ట్యా, దేశ రక్షణ పథకాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను ఫ్రాన్సు వాయిదా వేయవలసి ఉంటుంది.

గత నెలలో ఉక్కు-ఉత్పత్తి పెరుగుదల

న్యూఢిల్లీ, జనవరి 9: గత నవంబరుకన్నా, డిసెంబరు నెలలో ఇనుము, ఉక్కు ఉత్పత్తి చాలవరకు పెరిగింది.

మార్కెట్‌లో అమ్మకమయ్యే ఉక్కు నిల్వలు 15 శాతం పెరిగాయి. నవంబరులో మొత్తం ఉక్కు ఉత్పత్తి 3,90,000 టన్నులుకాగా, డిసెంబరులో ఇది 4,19,000 టన్నులకు పెరిగింది.

విశాల హర్యానాపార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు పటౌడీ నవాబ్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రముఖ క్రికెట్ ఆటగాడు పటౌడి నవాబ్ విశాల హర్యానా పార్టీ అభ్యర్థిగా గుర్‌గాన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేయనున్నట్లు తెలుస్తున్నది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, విశాల హర్యానా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రావు బీరేంద్రసింగ్ నిన్న ఇక్కడ పత్రికావారితో మాట్లాడుతూ, రానున్న మధ్యంతర ఎన్నికలలో హరియానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వున్న విశాల హరియానా ప్రాంతంలో తమపార్టీ 10 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయగలదని వెల్లడించారు.

నిన్న ఇక్కడ జరిగిన పార్టీ కేంద్రకార్యవర్గ సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకొన్నారు. పటౌడి నవాబ్‌ను పార్టీలో చేర్చుకొనడానికి కార్యవర్గం అంగీకరించింది. అంతేకాకుండా గుర్‌గాన్ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పటౌడిని పోటీకి నిలబెట్టడానికి కూడా నిర్ణయించింది.

డిగ్రీస్థాయిలో ప్రాంతీయ భాషద్వారా విద్యాబోధన

కళాశాలల ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చేపట్టాలని నరసింగరావు ఉద్బోధ

హైదరాబాద్, జనవరి 9: డిగ్రీస్థాయిలో ప్రాంతీయ భాషద్వారా బోధించే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టవలసిందిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింగరావు నేడు కళాశాల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయుల అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఆయన ప్రారంభిస్తూ, శాస్త్రీయ సాంకేతికపదాలకు ప్రాంతీయభాషలో తగిన మాటలను కనుగొనడమేమీ అసాధ్యంకాదని అన్నారు.

అయితే ఇంగ్లీషు భాషను బోధించడాన్ని రద్దుచేయడానికి వీలులేదని, ఉన్నత విద్యాభ్యాసం చేయదలచుకొన్నవారికి ఇది ఉపకరిస్తుందని శ్రీ నరసింగరావు అన్నారు.

సమావేశానికి రాష్ట్ర సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు శ్రీ శంకర్జీ అధ్యక్షత వహించారు.

విద్యాశాఖ కార్యదర్శి శ్రీ ఎస్. ఆర్. రామమూర్తి ప్రసంగించారు.

ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కె. జయశంకర్ సభికులకు స్వాగతం చెప్పారు. ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. వి. కేశవరెడ్డి వందన సమర్పణ చేశారు.

ఉక్కుకొరత నివారణకు త్వరలో చర్యలు: కేంద్రమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలో ఉక్కు కొరత తొలగించడానికి సాధ్యమైనంత త్వరలో తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని కేంద్ర ఉక్కు, భారీ ఇంజనీరింగ్ వ్యవహారాల మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ నేడిక్కడ ప్రకటించారు.

భారత ఇంజనీరింగ్ పరికరాల ఉత్పత్తిదార్ల సంఘం 23 వ వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ, దేశంలో కొన్నిరకాల ఉక్కు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి త్వరలోనే తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని కూడా శ్రీ భగత్ చెప్పారు.

విశాఖపట్నం, జనవరి 9: శ్రీ ముండ్రాగుల ఎర్రాప్రగడయ్య, శ్రీ అప్పలజగన్నాథరాజు శృంగవరపుకోట ఎవాకర భవనసంస్థకు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైనారు.

విలేజ్ లెవెల్ వర్కర్ల రిలే నిరాహార దీక్ష

హైదరాబాద్, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ విలేజిలెవెల్ వర్కర్లు, గ్రామ సేవకుల సంఘం సభ్యులు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ ఎదుట నిన్న ఒకరోజుపాటు రిలే నిరాహార దీక్ష సాగించారు. వారికి ఉపాధ్యక్షుడు శ్రీ పి. ఎస్. హనుమంతరావు నాయకత్వం వహించారు.

తూర్పు గోదావరి, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఈ జట్టులో వున్నారు. శాసనసభ్యులు శ్రీయుతులు వావిలాల గోపాలకృష్ణయ్య, సిహెచ్. రాజేశ్వరరావు సమ్మెచేస్తున్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఉస్మానియా సిబ్బంది నిరవధిక సమ్మె

హైదరాబాద్, జనవరి 9: విద్యార్థులతో ఘర్షణ జరిగిన సిబ్బంది ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజి శ్రీ రావాడ సత్యనారాయణ నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసినందుకు నిరసనగా యూనివర్సిటీ సిబ్బంది, ఎన్. జి. వో. లు, 4 వ తరగతి ఉద్యోగులు నిన్న నిరవధిక సమ్మె ప్రారంభించారు.

మెస్సు ఉద్యోగులు సైన్స్ డాన్సులేవ 'ఘెరావ్' చేశారు.

ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డు జడ్జి శ్రీ బి. శ్రీనివాసాచార్యులను నియమించారు. గుమాస్తాలు అవకతవకలు గావించారన్న ఆరోపణను ఆయన దర్యాప్తు చేస్తారు.

కొంతమంది ఉద్యోగులు నిన్న తమ పనులకు హాజరయినారు.

యూనివర్సిటీ ప్రాంతంలో పోలీసు కావలా ఏర్పాటు చేశారు.

అరబ్ దేశాలకు రష్యానుండివిమానాలు

అమెరికా రక్షణశాఖ వెల్లడి

వాషింగ్టన్, జనవరి 9: సోవియట్ రష్యా గత పది రోజులలో ఆరు ఓడల ద్వారా యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్, సిరియాలకు జెట్ ఫైటర్‌లను, ఇతర ఆయుధ సామగ్రిని అందజేసినాయని అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

మిగ్—21, ఎస్‌యు—7, విమానాలను, హెలికాప్టర్‌లను, విమానాల విడిభాగాలను తీసికొని వస్తున్న ఈ ఆరు ఓడలు నల్లసముద్రం నుండి డార్డనెల్స్ జలసంధి గుండ ప్రయాణించడం అమెరికా గస్తీ విమానాలు గమనించాయని ఈ అధికారులు అన్నారు. ఈ ఓడలు తెచ్చిన విమానాలను సిరియాలోని లటాకియా రేవులోను, యు. ఎ. ఆర్. లోని అలెగ్జాండ్రియా రేవులోను దింపినాయట.

అరబ్ దేశాలకు సోవియట్ రష్యా అందజేస్తున్న ఆయుధ సహాయాన్ని అమెరికా ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉంటున్నది.

ఇటీవల రష్యా యు. ఎ. ఆర్. కు కొన్ని రాకెట్‌లను అందజేసిందన్న వార్తనుమాత్రం అమెరికా అధికారులు విశ్వసించటం లేదు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి చెకొస్లొవేకియానుండి యంత్రాలు

ఒప్పందంపై న్యూఢిల్లీలో సంతకాలు

న్యూఢిల్లీ, జనవరి 9: రామగుండం వద్ద, తల్‌చేర్ వద్ద నిర్మించనున్న ఎరువుల ఫ్యాక్టరీలకు అవసరమైన యంత్ర పరికరాలను సరఫరా చేయటానికి చెకొస్లొవేకియా అంగీకరించింది. ఈ మేరకు ఒక ఒప్పందంపై ఉభయ దేశాల ప్రతినిధులు నేడు ఢిల్లీలో సంతకాలు చేశారు.

ఈ యంత్ర పరికరాలను చెకొస్లొవేకియాలోని 'టెక్నో ఎక్స్‌పోర్టు' కంపెనీ సరఫరా చేస్తుంది.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రోజుకు 1500 టన్నుల యూరియాను, తల్చేర్ ఫ్యాక్టరీ రోజుకు 900 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయగలవు. ఈ ఎరువుల ఉత్పత్తికి ప్రాథమికంగా బొగ్గును ఉపయోగిస్తారు.

ఈ ఫ్యాక్టరీల డిజైన్లను భారత సంస్థ రూపొందించింది. పీటికి కేంద్ర మంత్రి డాక్టర్ త్రిగుణసేన్ సంతకాలు చేశారు.

తెనాలి న్యాయవాద సంఘం ఎన్నికలు

తెనాలి, జనవరి 9: తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీ వై. ... కార్యదర్శులుగా శ్రీ కె. లోకనారాయణ, శ్రీ కె. కృష్ణశాస్త్రిగార్లు ఎన్నికైనారు. (ప. ప్ర.)



ఇండియాలో ఉత్పత్తి చెయ్యబడిన అన్ని ఆటోమొబైల్స్‌కు అసలు పరికరంగా అమరడానికి తయారైన అతి నాణ్యమైన గొలుసు.

LGB

ఎల్. జి. బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ (ప్రై) లిమిటెడ్.
గణపతి పోస్టు — కోయంబత్తూరు-6.

VSK LGB 260

మదరాసు, ఆంధ్రప్రదేశ్, మైసూర్, కేరళ రాష్ట్రాలకు ప్రాంతీయ డిస్ట్రిబ్యూటర్లు:

ఆటోమాటిక్ గొలుసులకు:
మెస్సర్స్ మద్రాస్ ఆటో సర్వీస్ (ప్రై) లిమిటెడ్,
సుందరం మోటార్సు ప్రై. లిమిటెడ్.,
37, మౌంట్‌రోడ్డు, మదరాసు—2,
టి. వి. సుందరం అయ్యంగార్ అండ్ సన్స్, మధురై.

పారిశ్రామిక గొలుసులకు:
మెస్సర్స్ రోలర్ చైన్ స్టోర్స్,
304, లింగిచెట్టి వీధి,
మదరాసు—1.

మీ మణికట్టుకు సొగసును సొసగించండి



HENRI SANDOZ & FILS

Henri Sandoz & fils
SWISS WATCHES

కాలాను గుణ్యంగా ప్రవర్తించండి. ప్రపంచ మంతటా జనులు 'హెన్రి శాండోజ్ అండ్ ఫిల్స్' గడియారములను ఎందుకుంటారు. ఎందుకనగా వారు అభిరుచికి / తగినట్లుగా ముచ్చటగలిగి యుంటారు.
ఈ గడియారములు అత్యంతమైన వేళను చూపుటయేగాక ధరించు వారికి సొగసును కలిగించును కూడ.
"హెన్రి శాండోజ్ అండ్ ఫిల్స్" గడియారములకు ప్రపంచ ప్రఖ్యాత ఇన్‌కబ్లాక్ షాక్ అబ్జార్బరు అమర్చబడి యున్నది.

Indenting Agents: - PRESIDENT WATCH & RADIO CO.
39/41 Dhanji Street, Bombay-3 BR. Gram: BONJOUR Phone: 329273

MSF NUA 122 TL



పూర్తిగా సమర్థతతో, జీవితమంతా మన్నికగల సర్వీసు నిస్తామని గ్యారంటీ చేస్తాము.

ఎవరెస్ట్ లేక డావిడట్

అత్యుత్తమమైన స్టీల్ నుండి అనరైన ఆర్మీసు ప్రమాణములకు అనుగుణంగా అచ్చింగా తయారుచేయబడి క్రోమ్ మరియు నికెల్‌లతో అందంగా ఫినిష్ చేయబడినవి.
హిందుస్థాన్ డావిడట్ టూల్స్ లిమిటెడ్
యూనో హ్యాండ్ బిల్డింగ్,
పార్లమెంటు స్ట్రీట్, న్యూఢిల్లీ.



Sobhagya HDT-704 Tel

డిస్ట్రిబ్యూటర్లు:
మెస్సర్స్ జె. రామశేఖర్ & కం.,
100, గోడౌన్ స్ట్రీట్,
మద్రాసు-1

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లరకు మా హృదయపూర్వక సంక్రాంతి అభినందనలు





① తార—మీడియమ్ వేవ్ సెట్. రూ. 115/-*
② తృప్తి—2-బ్యాండ్ ట్రాన్సిస్టర్. రూ. 175/-*
③ సిలికాన్ 321—2-బ్యాండ్ డీలక్స్ ట్రాన్సిస్టర్. రూ. 235/-*
④ తరంగ్—3-బ్యాండ్ ట్రాన్సిస్టర్. రూ. 298/-*
⑤ తరుణ్—3-బ్యాండ్ ఎ.సి. మైన్స్ సెట్. రూ. 315/-*
⑥ తరాన—4-బ్యాండ్ ఎ.సి. మైన్స్ సెట్. రూ. 415/-*

* ఎక్సయిజ్ పన్నులతో సహా స్థానిక పన్నులు అదనం.

టాటా ఎలక్ట్రిక్ కంపెనీలవారి రిసెర్చ్ & డెవలప్‌మెంట్ లేబొరేటరీస్ వారిచే డిజైను చెయ్యబడినవి.

నెల్కో
ది నేషనల్ రేడియో & ఎలక్ట్రానిక్స్ కం. లి.
బొంబాయి • కలకత్తా • ఢిల్లీ • మద్రాసు

గోల్డన్ అమ్లాతో పిరోజములు అందంగాను
ఒత్తుగాను పెరుగును. గోల్డన్ అమ్లాతో
మీ వెంట్రుకలు పట్టు కుచ్చులవలె మృదువుగ
వుండును. శిరోజముల సంపూర్ణ రక్షణకు
గోల్డన్ అమ్లాను వాడండి.

బెంగాల్ కెమికల్
గోల్డన్ అమ్లా కేశ తైలము
తయారీదారులు
బెంగాల్ కెమికల్స్
కలకత్తా, బొంబాయి, కాన్పూరు, ఢిల్లీ, మద్రాసు.

సేవించండి జండు
కాంఫో కోడి వసాకా



దగ్గు, జలుబు,
గుండె జబ్బు,
ఉబ్బసము,
కోరింత దగ్గులను
అమోఘంగా
నయం చేస్తుంది

చికాకు పుట్టించే
ఆ దగ్గును
వదిలించుకోండి

100 మరియు 450 మి.లి. సీసాలలో లభిస్తుంది

జండు ఫార్మస్యూటికల్
వర్క్స్ లిమిటెడ్,
గోఖలే రోడ్ సౌత్, దాదర్, బొంబాయి-28

3 BROTHERS/Z12/70/ TEL

రేడియో

సోమవారం, జనవరి 11
శక 1892 పుష్య 21

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, (విజయవాడ నుండి రిలే), 6—40 కర్ణాటక సంగీతం, 7—00 తె. వా., 7—15 భక్తి సంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంకీర్తనం, 8—30 వి. ఆర్. ధనం, మధ్యాహ్నము: 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 డి. శేషగిరిరావు: వయొలిన్, 1—40 చిత్రసీమ, 1—50 తె.వా.,సాయంత్రము: 5—30 విజయవాడ వలె, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామ సీమలు, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 వి. ఆర్. ధనం, 8—00 లలిత సంగీతం, 8—30 చిత్రసీమ, 9—15 వికాస తరంగిణి, 9—30 గాల్బిపాటలు, 9—45 రసమయి, 10—00 డి. శేషగిరి రావు: వయొలిన్, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, తిరుప్పావై, నృత్యపది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 ప్రాంతీయ సంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్ వలె, మధ్యాహ్నము: 11—45 చిత్రతరంగిణి, 12—05 వాద్య బృందము, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 చిత్రతరంగిణి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., 2—01 డాన్ హిగ్గిన్స్ భాగవతార్, సాయంత్రము: 5—30 పి. రాజేశ్వరి: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 భజన కీర్తనలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 వంటసీమలు, 7—45 యువభారతి, 9—15 ఉభయ కుశలోపరి, 9—30 జానపదగేయాలు, 9—45 రసమయి (హైదరాబాద్ నుండి రిలే), 10—00 పి. రాజేశ్వరి: వీణ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తిరుప్పావై, తిరుప్పళి, ఎళుచ్చి, 6—45 ఎ. ఆర్. పెరుమాళ్: నాదస్వరం, 7—30 వి. వి. రామన్, బి. వి. లక్ష్మణన్, వి. సేతురామయ్య: వయొలిన్ మహేంద్ర కృష్ణన్: మృదంగం, ఉమయాళ్పురం కె. నారాయణస్వామి: ఘటం, 8—45 చిత్రగానం, 9—15 సంగీత మంజరి, కున్నక్కుడి వైద్యనాథన్: వయొలిన్, 10—00 ఎ. ఆర్. పెరుమాళ్: నాదస్వరం, మధ్యాహ్నము: 12—00 చిత్రగానం, 12—30 ఎన్. జ్ఞానంబాళ్, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 6—05 మానిల శేయిదిగళ్, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—15 ఎస్. జ్ఞానాంబాళ్, 9—45 రాగం, తానం, పల్లవి ఐ. వి. శటగోపన్, చిత్తూర్ గోపాలకృష్ణన్: వయొలిన్, పాల్ఘాట్ కె. కుంజుమణి: మృదంగం, ఆర్. ఎస్. కృష్ణమూర్తి రావు: ఘటం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 ఇళైక్కోలం, 7—30 మద్రాస్ ఏ వలె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఏ వలె, 1—50 తె. వా., సాయంత్రము: 6—05 మద్రాస్ ఏ వలె, 6—30 లాటరి (నాటిక), 7—00 తె. వా., 8—25 గీతమాలిక, 9—30 హిందూస్థానీ సంగీతం: పండిట్ రవిశంకర్: సితార్, 10—35 ప్రసార సమాప్తి.

దక్షిణాఫ్రికాపై బ్రిటన్ వైఖరివల్ల కామన్వెల్తు విచ్ఛిన్నమౌతుందా?

సింగపూర్, జనవరి 9: దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాలు విక్రయించే విషయమై గానున్న కామన్వెల్తు దేశాధినేతల సమావేశంలో తీవ్రంగా గాలికుమారం జరిగేసే సూచనలు కానవస్తున్నాయి.

ఈ సమావేశం వచ్చే గురువారం యిక్కడ ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.

బ్రిటన్ కనుక దక్షిణాఫ్రికాకు ఆయుధాలను విక్రయించడమే జరిగితే, తాము కామన్వెల్తు నుండి విచ్ఛిన్నమిస్తామని కొన్ని ఆఫ్రికా దేశాలు యిదివరకే బెదిరించి వున్నాయి.

విచ్ఛిన్నం కావడానికి అవకాశమున్నా, విభిన్న జాతులున్న స్వతంత్ర దేశాల కూటమి సమావేశానికి అధ్యక్షత వహించడానికి సింగపూర్ ప్రధాని శ్రీ లీకువాన్‌యూ సుముఖంగా లేరు.

కామన్వెల్తు సభ్య దేశాలు తీవ్రమైనట్టి అభిప్రాయ భేదాలను ప్రక్కకు నెట్టి, కామన్వెల్తు శ్రేయస్సుకై కలిసి కట్టుగా కృషిచేయగలవన్న ఆశాభావాన్ని లీకువాన్‌యూ వ్యక్తపరిచారు.

అమెరికా బ్యాంకులచే వడ్డీరేటు తగ్గింపు

వాషింగ్టన్, జనవరి 9 : అమెరికా ఫెడరల్ రిజర్వు వ్యవస్థలోని 12 బ్యాంకులలో 10 బ్యాంకులు వడ్డీరేటును 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించినట్లు సెంట్రల్‌బ్యాంక్ మొన్న ప్రకటించింది.

అమెరికాలోని పలు బ్యాంకులు ఇటీవల తమ వడ్డీరేటును తగ్గించి నందున ఫెడరల్ ఆర్థిక వ్యవస్థలోని బ్యాంకులు కూడా వడ్డీరేటును తగ్గించవలసి వచ్చింది.

ఉత్తర వియత్నాంలో అమెరికా ఖైదీలు

జాబితా భారత ప్రభుత్వానికి అందింపు

ఢిల్లీ, జనవరి 9: ఉత్తర వియత్నాంలో ఖైదీలుగా పట్టుబడ్డ 368 మంది అమెరికా ఖైదీల పేర్ల జాబితాను హనోయ్ ప్రభుత్వం నిన్న భారత ప్రభుత్వానికి అందచేసింది.

ఇటీవల అమెరికా ప్రభుత్వం అందచేసిన జాబితాతో ఈ జాబితా సరిపడినట్లు తెలుస్తున్నది.

వియత్నాంలో అంతర్జాతీయ కంట్రోల్ సంఘ అధ్యక్షులుగా భారతదేశానికి ఈజాబితాలు ఉభయ పక్షాలూ అందచేశాయి. భారత ప్రభుత్వం ఈజాబితాలను వారి వారికి అందచేస్తుంది. అయితే ఖైదీలను విడిపించ ప్రయత్నించవలసిందిగా అమెరికా భారత దేశాన్ని కోరలేదట.

బొంబాయిలో రవాణా సౌకర్యాల అభివృద్ధి

రైల్వేబోర్డు నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 9: బొంబాయి నగరంలో రవాణా సౌకర్యాలను అభివృద్ధిచేసే పథకానికి సంబంధించిన ఆర్థిక— సాంకేతిక సమస్యల పరిశీలన జరిపించాలని రైల్వేబోర్డు నిశ్చయించింది. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు నగరాలలో రవాణా సౌకర్యాలను గురించి, వీటిని అభివృద్ధి చేయవలసిన అవసరం గురించి, దర్యాప్తు జరిపిన నిపుణుల బృందం సిఫారసుల ననుసరించి ఈ పరిశీలన జరుగుతున్నది.

కలకత్తా నగరంలో భూగర్భ రైలు మార్గం నిర్మించే అవకాశాలను గురించి సోవియట్ రష్యా నిపుణుల బృందం రెండు నెలలనుండి దర్యాప్తు జరుపుతున్నది. వీరు ఢిల్లీకి తిరిగివచ్చి, మంగళవారంనాడు రైల్వేబోర్డు సభ్యులతో చర్చలు జరుపుతారు.

ఈనెల 12న హైదరాబాద్ లో స్వతంత్రపార్టీ కార్యకర్తల సమావేశం

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణా స్వతంత్రపార్టీ కార్యకర్తల సభ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఇక్కడి రంగా భవన్‌లో జరుగుతుంది. లోక్‌సభకు జరుగనున్న ఎన్నికలలో అభ్యర్థులను ఎన్నిక చేసే విషయమై ఈ సభ చర్చిస్తుంది.

ఈ సభకు శ్రీ జి. అచ్చన్న, శ్రీ ఎస్. సత్యనారాయణ, తదితర నాయకులు హాజరవుతారు.

రేడియోలో పార్టీల ఎన్నికల ప్రచారం

శ్రీ మసాని వైఖరి

మద్రాసు, జనవరి 9: రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికై ఆలిండియా రేడియోలో ప్రసార కాలాన్ని కేటాయించే విషయమై, తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు తాను ఒక లేఖ వ్రాయనున్నట్లు స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎమ్. ఆర్. మసాని నేడిక్కడ పత్రికా గోష్ఠిలో వెల్లడించారు.

ఒక్కొక్క పార్టీకి ఎంత సమయం కేటాయించాలనే విషయంలో వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున, ఆలిండియా రేడియోలో పార్టీల ఎన్నికల ప్రచారానికి కొంత సమయాన్ని కేటాయించడం సాధ్యంకాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల చేసిన ప్రకటనను తమపార్టీ జాతీయ కార్యవర్గం పరిశీలించినదని శ్రీ మసాని వివరించారు.

ఎలక్షన్ కమిషనర్ తొలుత చేసిన ప్రతిపాదన "అన్నివిధాలా సముచిత మైనదని" తమపార్టీ భావించి, అందుకు అంగీకరించినదని ఆయన చెప్పారు. పాతకాంగ్రెసు, జనసంఘం కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించాయని, అయితే కొత్త కాంగ్రెసు మాత్రం అభ్యంతరం చెప్పినదని, తక్కిన పార్టీలు ఏవిధమైన సమాధానం ఇవ్వలేదని శ్రీ మసాని చెప్పారు.

అన్ని పార్టీలు అంగీకారానికి రావాలని సేన్‌వర్మ సూచన

న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలోని ఎనిమిది జాతీయపార్టీలు ఒక అంగీకారానికి వచ్చినప్పుడే ఆల్ ఇండియా రేడియోలో రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారానికి సదుపాయాలు కల్పించబడగలవని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ నిన్న ప్రకటించారు.

ఆల్ ఇండియా రేడియోలో ఈ సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి, వివిధ రాజకీయ పార్టీలకు తాను వ్రాసిన లేఖ 1972 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్రాసినట్టిదని, అయితే లోక్‌సభ ఎన్నికలు 14 నెలలు ముందుగానే జరుగుతున్నవి కనుక,అన్ని పార్టీల వారు ఒక అంగీకారానికి వచ్చినప్పుడే ఈ ఏర్పాట్లకు అవకాశం ఉంటుందని శ్రీ సేన్‌వర్మ స్పష్టం చేశారు.

పిట్టలవానిపాలెం జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులసమ్మె

చందోలు, జనవరి 9: పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులుఇంటర్మీడియెట్ కోర్సుకు నిరసనగా జనవరి5వ తేదీ నుండి సమ్మె చేయడం ప్రారంభించారు. ఈ కోర్సులోని సిలబస్ విద్యార్థులకు తలకుమించిన భారమైందని, ప్రభుత్వం వారు ఈ కోర్సును బోర్డునుండి యూనివర్సిటీకి అనుబంధం చేయాలని, జనరల్ బయాలజీ, లెక్కలు పూర్తిగా ఎత్తివేయాలని విద్యార్థులు కోరుతున్నారు. (మ.వి)

ఆస్తి హక్కు రద్దుకు జనసంఘ్ ప్రాతికూల్యం

ఎన్నికల ప్రణాళికపై శ్రీ వాజ్‌పాయ్ వివరణ

కాన్పూరు, జనవరి 9: ఆస్తి హక్కును రద్దు చేయాలన్న ప్రతిపాదనను తన పార్టీ వ్యతిరేకిస్తుందని, మతాన్ని మార్చుకొన్న గిరిజన ప్రజలకు ప్రభుత్వ సర్వీసులలో, శాసన సభలలో స్థానాలు ప్రత్యేకించడానికి జరుపుతున్న ప్రయత్నాలను కూడా పార్టీ ప్రతిఘటిస్తుందని జనసంఘ్ అధ్యక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పాయ్ నిన్న అన్నారు.

ఓటింగ్ వయస్సును 18 ఏళ్లకు తగ్గించడానికి, 'పనిచేయడానికి గల హక్కు'కు పార్టీ హామీ ఇవ్వగలదని ఆయన విలేఖరులతో చెప్పారు.

ఇవి పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చవలసిన అంశాలని, ఈ అంశాలను జనవరి 11, 12 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయ కార్యవర్గం ఖరారు చేయవలసి యున్నదని ఆయన చెప్పారు.

కొత్తకాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్‌ల 'అవాంఛనీయ త్రివక్ర కూటమి' వల్ల దేశ స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి ఏర్పడ్డ ఉపద్రవాన్ని గూర్చి పార్టీ ఎన్నికల కార్యక్రమం ప్రజలకు ఎరుకపరుస్తుంది.

ఉత్తరప్రదేశ్ జనసంఘ కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక, సాంఘికమైన మార్పులు ప్రజాస్వామ్య విధానం, ముస్లింలీగ్, కమ్యూనిస్టుల జాతి వ్యతిరేక కార్యకలాపాలు, అల్లకల్లోలం విచ్ఛిన్నకర దోరణుల మధ్యగల విభేదాన్ని గుర్తించి, ఎవరిని ఎన్నుకోవాలో రానున్న మధ్యంతర ఎన్నికలు ప్రజలకు అవకాశం కల్పించగలదని శ్రీ వాజపాయ్ అన్నారు.

38 మంది అభ్యర్థుల మొదటి జాబితాను రాష్ట్ర కార్యవర్గం ఖరారు చేసింది.

లోక్‌సభస్థానానికి ఒంగోలు నుండి జనసంఘం పోటీ

ఒంగోలు, జనవరి 9: ఒంగోలు జిల్లా భారతీయ జనసంఘ కార్యకర్తల సమావేశము జనవరి 3న శ్రీ రావినూతల రామచంద్రరావు అధ్యక్షతన, పార్టీ కార్యాలయములో సమావేశమై మార్చిలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గంలో, జనసంఘ అభ్యర్థికి గల అవకాశాలను చర్చించిన మీదట, ఈ నియోజక వర్గంలో జనసంఘ పార్టీ అభ్యర్థిని నిర్ణయించి పోటీ చెయ్యటానికి స్టేటు పార్లమెంటరీ బోర్డును పర్మిషన్ యివ్వవలసినదిగా కోరారు. (మ.వి)

సియోల్, జనవరి 8: దక్షిణ కొస్తారేవు యోసూవద్ద నిన్న 24 టన్నుల ఫెర్రీ పడవ ఒక చేపలు పట్టే పడవతో ఢీకొన్న ఫలితంగా ప్రమాదం సంభవించిన సందర్భంలో 30 శవాలను వెలికితీశారు. మరిఇద్దరు ప్రయాణికుల జాడ తెలియలేదు. మునిగిపోయిన 30 మందిలో 24 గురు స్త్రీలు.

బాపట్లలో ఇన్‌కమ్ టాక్స్ అధికారి ఇల్లు సోదా

రు. లక్ష రొక్కం, రు.75వేల నగలు స్వాధీనం

హైదరాబాద్, జనవరి 9: బాపట్లలో ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ ఇంటి నుండి ఈవారం లక్షరూపాయలపైగా రొక్కాన్ని, రు. 75 వేల విలువచేసే నగలను స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడయింది. రొక్కాన్ని, నగలను స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంచారు. మరొక ప్రాంతంలో పనిచేస్తున్న ఈ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌కు బాపట్లలో ఇల్లు వుంది. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం అధికారులు బాపట్లలోని ఆఫీసర్ ఇల్లును రెండురోజులపాటు సోదా చేశారు.

గుడ్సురైలుకు ప్రమాదం

5 వ్యాగన్లు బోల్తా

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 9: దక్షిణ మధ్య రైల్వేలో ఉలిందకొండ, దూపాడు స్టేషన్ల మధ్య నిన్న ఉదయం గుడ్సురైలు ఒకటి ప్రమాదానికి గురి అవగా, 5 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. 6 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సికిందరాబాద్, గుంటకల్ స్టేషన్ల నుండి బ్రేక్‌డవున్ వ్యాన్లు ప్రమాద స్థలికి హుటాహుటి బయలుదేరి వెళ్లాయి.

ఈప్రమాదం అనంతరం, 32 మంది ప్రయాణికులతో కర్నూలు — ద్రోణాచలం పాసింజర్ రైలును కర్నూలుకు వెనక్కి పడవ వలసివచ్చింది.

సికిందరాబాద్ — ద్రోణాచలం పాసింజర్‌ను, ద్రోణాచలం—కర్నూలు టవున్ పాసింజర్‌ను క్రమబద్ధం చేశారు.

ప్రమాద కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

WANTED
HOME AGENTS

చీరలు, చీరలు, బూట్ రెంగ్స్‌లు, రెడీమేడ్ దుస్తులు ఎక్కైరాక. నెలకు రు. 750/- పైన లేదా మంచి కమీషన్‌పైన ఆర్డర్లు బుక్ చెయ్యండి. అనుభవం కలవారికి, నిరుద్యోగులకు కడపటి అవకాశము. ఉచితంగా పంపే కాంపిల్సుకు, వివరాలకు వ్రాయండి.

HIND AGENCIES (10)
Kolhapur Road, Delhi-7.



ఆటోమొబైల్ విద్యుత్ విధాన సంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆశించాము!

దానికి మీరు అర్హులేనా? ఎందుకు కూడదు?

చిన్న నకిలీ బ్రష్ కావచ్చు, అసలైన హెడ్‌లాంప్ కాకపోవచ్చు, ఆర్మెచూరు, వోల్టేజి రెగ్యులేటరు, కాంటాక్ట్ సెట్ నమ్మకమైనవి కాకపోవచ్చు.

దానివల్ల అర్థరాత్రి ఎక్కడో ఘాట్ రోడ్డుమీద కుటుంబంతోసహా నిలిచిపోయి చిక్కుపడవలసి వస్తుంది... లేకపోతే గౌరవానికి చేటు ట్రాఫిక్ విస్తారంగా వుండే మలుపుల దగ్గర అరిగిపోవలసి వస్తుంది.

ఈ చిక్కులకేమైనా పరిష్కారముందా? ఎందుకు లేదు-నమ్మకమైన లూకాస్-టివియస్ విడి భాగాలనే అమర్చుకుంటే నిష్కారణంగా చిక్కులు పడకుండా ఒకటికి రెండింతలు ఖర్చులు చేసుకోకుండా నిశ్చింతగా వుండవచ్చు. అది ఎంతో సులభంకూడాను.

మీ మోటారు బండిలో విద్యుత్ విధానాన్ని చక్కటి పరిస్థితులలో వుంచి అవసరమైతే నమ్మకమైన టివియస్ విడి భాగాలనే అమర్చి సర్వీసు చేసి ఇస్తారు. దగ్గరి లూకాస్-టివియస్ ఇండియన్ సర్వీస్ స్టేషనుకో లేక అనుమతింపబడిన సర్వీసు ఏజెంటు దగ్గరకో వెళ్ళండి.

నమ్మకమైన లూకాస్-టివియస్ విడి భాగాలను కొనేటప్పుడు గమనించవలసిన విషయాలు:

1. మీరు కొన్నందుకు బాకీలాగా నగదు చెల్లించినట్లు బిల్లు పుచ్చుకోండి.
2. మేము నిర్ణయించిన పట్టీతో వెలను సరిచూడండి.
3. ఏదైనా ఎప్పుడైనా అనుమానం కలిగితే లూకాస్-ఇండియన్ సర్వీసు స్టేషనుతో ఉచితంగా పరీక్ష చేయించండి.
లూకాస్-టివియస్ సింహము గుర్తుగల డబ్బాను ప్రదర్శించే డీలరువద్దే కొనండి.

లూకాస్-టివియస్ ఆటోమొబైల్ విద్యుత్ పరికరాలలో విశిష్టతను నిర్మిస్తారు.
లూకాస్-ఇండియన్ సర్వీస్ ఆ గౌరవాన్ని నిలబెడతారు.

నిర్భయము నిశ్చింత
విశిష్టమైన విడి భాగాలతో

LUCAS-TVS
SALES & SERVICE

లూకాస్
ఇండియన్ సర్వీస్
లిమిటెడ్
మద్రాసు-బొంబాయి-కలకత్తా
లూకాస్-టివియస్ లిమిటెడ్
పాడి, మద్రాసు 50
వారి అంగసంస్థ

యస్.పి.సి.ఎ.ఇ.యస్. ఏర్పాటు చేయాలని ఆశించాము! దానికి మీరు అర్హులేనా?





లామ్సా
చాకొలెట్ టీ
లామ్సా
స్పెషల్ టీ
మంచి వాసనకు, రుచికి ఒకసారివాడి చూడండి
నీల్ గిరి టీ ఎంపోరియం
మొజాంజాహి మార్కెట్, హైదరాబాద్.

ఋతుక్రమం ఆలస్యమైతే ?

విశ్వసనీయమైన ప్రఖ్యాతిగాంచిన "దేవిపిల్సు" వాడండి

"దేవి పిల్సు ముఖ్యంగా ఆలస్యమైన, క్రమముగాకాక పోయిన, బాధతోకూడిన, లేక ఆగిపోయినబహిష్టుకుదేవిపిల్సు బాగుగ గుణమిచ్చును

1 అన్ని సందర్భములలోను శీఘ్రముగాను, అమోఘముగాను పనిచేయును
2 ఏ పరిణామములను ఆరోగ్యమునకు ఎట్టిహాని కలిగింపవు

FULL COURSE 28 TABLETS Rs 11/
HALF COURSE 14 TABLETS Rs 6.50

ప్రతిచోటదొరకును

Mfrs.- SEENU & Co. MADRAS-81

పెద్ద కెమిస్టులు, డ్రగిస్టు లందరివద్దను లభించును.

వోల్టాస్ లిమిటెడ్ వారు ఆంధ్ర ప్రదేశ్ అంతటా ప్రతి జిల్లాలోను తమ యుస్. ఇ. ఐ. మార్కు ఎలెక్ట్రిక్ మోటార్లు అన్ని సైజులలోను దొరుకునట్టివి సప్లయి చేయుటకు అనుమతి పొందిన డీలర్లను నియమించ కోరుచున్నారు. ఈ యుస్. ఇ. ఐ. మోటార్లు అన్ని ఉపయోగములకు సరిపడునట్టివిగను, అందులో ముఖ్యముగా నేత మిల్లులను నడుపుటకు కూడా ఉపయోగ పడునట్టివి దొరకును.

ఆసక్తి కలవారు జనవరి 20 వ తారీఖులోపుగా తమ ప్రస్తుత వ్యాపార వివరములను, బ్యాంక్ రిఫరెన్సులను తెలియచేయుచూ ఈ క్రింది చిరునామాకు తమ దరఖాస్తులను పంపగోరుటకు కోరడమయినది.

వోల్టాస్ లిమిటెడ్,
ఎలెక్ట్రికల్ డివిజన్,
సికింద్రాబాద్ - 3.
ఆంధ్రప్రదేశ్.

దగ్గా?
పెప్స్

దగ్గు, గొంతుకనొప్పికి
అద్భుతంగ పనిచేయు నివారిణి

ఒక పెప్స్ బిళ్లను నోటిలో కరగపెయండి. అప్పుడు క్షేమమైన, ఉపశమనకారులైన ఓషధుల సారముల వెంటనే పనిచేయనారంభిస్తాయి. ఈ సారములు మీ శ్వాసతో కలిసిపోయి, మీ గొంతుకను, ఊపిరి తిత్తులను ఉపశమనపరుస్తాయి. మీకు దగ్గు వచ్చినప్పుడు, గొంతుక నొప్పి పెట్టినప్పుడు, లేక జలుబు చేసినప్పుడు అవి ఎంతో సమర్థంగ పనిచేస్తాయి: సుఖకరంగా ఉంటాయి.

50 ఏళ్ళకు పైగా నమ్మబడిన దగ్గు నివారిణి

కుట్టు మెషిన్ స్టాండులు

ఉషా కుట్టు మిషనులకు పోతపోసిన ఇనప స్టాండులను కొనడానికి మేము మార్కెట్లో వున్నాము. మాకు నెలకు 1000 స్టాండుల చొప్పున దీర్ఘకాలిక పద్ధతిపై కావలసి వున్నది.

ఫినిష్ పూర్తి అయిన కాస్టింగ్ తూకం ప్రతీ స్టాండుకూ సుమారు 22 కే.జీ. వుండవలెను. స్టాండును పూర్తిగా 'ఫినిష్' చేసిన కండిషన్ లో అమ్మకొనిసి సిద్ధంగా సప్లయి చెయ్యవలెను. అంటే మెషినింగు, స్టవ్ ఎనామలింగ్ పద్ధతిలో పెయింటింగ్, సబ్ అసెంబ్లి, మేము యిచ్చిన కొలతలకు అనుగుణంగా కొయ్య పెట్టెలలో ప్యాకింగు తయారుగా చేసి యివ్వవలెను.

ఈ సప్లయిలు చెయ్యడానికి తగిన శక్తి, సౌకర్యాలు కల ఫౌండ్రీలు, ఇతరులు ఈ చిరునామాకు వ్రాయవలెను. ఇండస్ట్రియల్ అండ్ అల్లయిడ్ సేల్స్, పి.ఎల్. 1, జండేవాలాన్ ఎస్టేట్, న్యూఢిల్లీ—55.

inalsa

"టెక్స్ మో" చెఱకు క్రషర్

బల్లపరువుగ మరియు నిలువుగ లభిస్తున్నది.



ఉత్పత్తిదార్లు: టెక్స్ మో ఇండస్ట్రీస్, కోయంబత్తూరు—11
బ్రాంచీలు: 17, తంబుచెట్టి వీధి, మద్రాస్.1
పొర్కు రోడ్డు, విజయవాడ—1.
4—3—129, హిల్ స్ట్రీట్, సికింద్రాబాద్—3.

గుంటూరు లోక్ సభ సీటుకు శ్రీ గోగినేని నాగేశ్వరరావు పోటీ

విజయవాడ, జనవరి 9: హైదరాబాద్ లో జరిగే సంప్రతింపులలో గుంటూరు సీటును స్వతంత్రపార్టీకి కేటాయించుటానికి జనసంఘ్, సంస్థా కాంగ్రెస్, ఎస్. ఎస్. పి. అంగీకరించే పక్షంలో గుంటూరు లోక్ సభ స్థానానికి శ్రీ గోగినేని నాగేశ్వరరావును తమ అభ్యర్థిగా నిలబెట్టడానికి నాల్గవ తేదీని విజయవాడలో జరిగిన స్వతంత్రపార్టీ నిర్ణయించింది.

ఇప్పుడు గుంటూరు లోక్ సభ సీటును స్వతంత్రపార్టీకి కేటాయించినట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక హక్కుల రక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్, స్వతంత్ర పార్టీ నాయకుడు అయిన శ్రీ గోగినేని నాగేశ్వరరావు గుంటూరు నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.

కాకినాడ లోక్ సభస్థానానికి స్వతంత్రపార్టీ అభ్యర్థి పోటీ

పెద్దాపురం, జనవరి 9: న్యాయవాది, పెద్దాపురం తాలూకా స్వతంత్రపార్టీ కార్యదర్శి శ్రీ పాలకుర్తి బులివిరాజు, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తాను కాకినాడ లోక్ సభ స్థానానికి స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలియచేశారు. (మ. వి.)

నిజామాబాద్ ఆస్పత్రిలో టి. బి. క్లినిక్ ప్రారంభం

నిజామాబాద్, జనవరి 9 : నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డిసెంబర్ 25 వ తేదీ ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూబాయ్ దేశాయ్ టి. బి. క్లినిక్ కు ప్రారంభోత్సవం, ప్రసూతివార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తరువాత జరిగిన బహిరంగసభలో గవర్నర్ మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలకు ఉదారంగా విరాళాలిస్తున్న వారిని, ముఖ్యంగా వ్యాపారస్థులను ఆయన అభినందించారు. కళాశాలలు, ఆస్పత్రి వంటి ప్రజాసంస్థల ఏర్పాటుకు ప్రజలు చూపుతున్న అభిమానాన్ని ఆయన కొనియాడారు. ఇంజనీరింగు కళాశాలస్థాపనకు కూడా స్థానిక ప్రజలు ఉదారంగా విరాళాలు అందచేయాలని గవర్నర్ కోరారు. వ్యాపారస్థులు తమ రాబడిలో కొంతసొమ్మును వితరణకు కేటాయించాలని ఆయన హితవుచెప్పారు.

కలెక్టర్ శ్రీ డి. శంకరగురుస్వామి గవర్నర్ కు స్వాగతం చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన టి. బి. క్లినిక్ నిర్మాణానికి ఒక లక్ష రూపాయలువెచ్చించబడిందని కలెక్టర్ చెప్పారు. ప్రసూతివార్డు నిర్మాణానికి దాదాపు రు. 3, 4 లక్షలు అవసరంగా వుండగలదని, నిజామాబాద్ మర్చెంట్స్ అసోసియేషన్ రు. 2 లక్షలు యివ్వడానికి వాగ్దానం చేసిందనీ, మిగతా సొమ్ము ప్రభుత్వం భరించగలదని కలెక్టర్ తెలిపారు. స్థానిక ప్రజలు అందచేస్తున్న సహకారానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ సి. బి. ప్రకాశరావు వందన సమర్పణ చేశారు. (మ. వి)

రాయభూపాలపట్నంలో యువజనసంఘం ప్రారంభం

పెద్దాపురం, జనవరి 9 : రాయభూపాలపట్నంలో డిసెంబర్ 27 న యువజన సంఘానికి సర్పంచ్ శ్రీ బుజ్జవరపు సత్తిరాజు ప్రారంభోత్సవం చేశారు. శ్రీ చెలికాని వెంకట్రావు సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. పలువురు యువజన సంఘాలప్రాత్రను వివరించారు. ఈ యువజన సంఘానికి శ్రీ ముత్యాలబాబూరావు అనే వీర్రాజు అధ్యక్షుడుగా, శ్రీ కస్తూరి వెంకట్రాజు ఉపాధ్యక్షుడుగా, శ్రీ నల్లబాలసత్యనారాయణ కార్యదర్శిగా, శ్రీ బుజ్జవరపు సత్తిరాజు కోశాధికారిగా ఎన్నికయ్యారు.

సమితి అధ్యక్షునికి సన్మానం

పెద్దాపురంసమితి అధ్యక్షుడు శ్రీ పంతం రాజారావుకు డిసెంబర్ 26 వ కిర్లంపూడిలో తాలూకా హరిజన, క్రైస్తవ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యాన సన్మానం జరిగింది. శ్రీ తోటపద్మరాజు సభకు అధ్యక్షత వహించారు. పలువురు శ్రీ రాజారావు చేస్తున్న ప్రజాసేవలను ప్రశంసించారు.

శ్రీ పంతం దొరయ్య చిత్రపటావిష్కరణ

కిర్లంపూడిలో శ్రీ పంతంరాజారావు వసతి విద్యాలయంలో రైతునాయకులు స్వర్గీయ పంతందొరయ్య చిత్రపటాన్ని డిసెంబర్ 26న శ్రీ తోటపద్మరాజు ఆవిష్కరించి, ఆయన గుణగణాలను ప్రశంసించారు. పలువురు మాట్లాడారు. (మ. వి)

కొత్తపేట తాలూకా భూమి తనఖాబ్యాంకు పాలక వర్గం

అంబాజీపేట, జనవరి 9: కొత్తపేట తాలూకా భూమితనఖా బ్యాంకుకు ఈ క్రింది వారితో పాలకవర్గం ఎన్నికైంది. సబ్ రిజిస్ట్రార్ శ్రీ పి. వెంకట్రావు ఎన్నికలు నిర్వహించారు.

అధ్యక్షుడు: శ్రీ నంబూరిరామరాజు, ఉపాధ్యక్షుడు: శ్రీ బటపర్తి సత్యసూర్యనారాయణమూర్తి, కోశాధికారి: శ్రీ ముత్యాలవెంకట్రావు, డైరెక్టర్లు: శ్రీయుతులు చింతం రామారావు, దెందులూరి వీరభద్రరావు, వక్కలంక భీమశంకరం, గారపాటి అబ్బులుచౌదరి, పేరిచెర్ల సుబ్బరాజు, కర్రిధనుపురెడ్డి.

పాతగన్నవరం సమితి బడ్జెట్ ఆమోదం

పాత గన్నవరం పంచాయతీసమితి బడ్జెట్ సమావేశం డిసెంబర్ 24 న సమితి అధ్యక్షుడు శ్రీ చోళ్ల వెంకట సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది. 1970-71 సవరణ బడ్జెట్ను, 1971-72 బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. (మ. వి)

తెలుగునాడు

కాకినాడ

సాహితీ సమాఖ్య, వివేక వాణీ ప్రచార సంఘాల ఆధ్వర్యాన తెలుగు కవితలంపై ఇంగ్లీషు సంవత్సరాదినాడు గోష్ఠి జరిగింది. శ్రీ జ్ఞానానందకవి అధ్యక్షత వహించారు. శ్రీ ఎస్.వి. పద్మనాభశాస్త్రి స్వాగతం చెప్పారు. శ్రీయుతులు అల్లంరాజు సత్యనారాయణరావు, సోమంచి సూర్యనారాయణశర్మ, పాశం నారాయణరావు, ఎం. శేషరావు, వి. బాబు రాజేంద్రప్రసాద్, ఆర్.జి. శర్మ, సి.ఎల్. నరసింహం, వి.ఆర్. కృష్ణమూర్తి తమ రచనలు చదివారు.

రాజమండ్రి

రాజమండ్రిలో యిటీవల 'సాహిత్య భారతి' అనే ఒక సాహిత్య సంస్థానికి మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు ప్రారంభోత్సవం చేశారు. రచయిత శ్రీ కప్పగంతుల మల్లికార్జునరావు స్వాగతం చెప్పారు. స్వర్గీయ అడివి బాపిరాజు గారి 'నారాయణరావు' నవలపై ప్రసంగ వ్యాసం చదవబడింది. శ్రీ సి.ఎస్. శర్మ, శ్రీ భాను మాట్లాడారు. శ్రీ తస్పిరు బుల్లయ్య సభకు అధ్యక్షత వహించారు. శ్రీ క్రొవ్విడి లింగరాజు, శ్రీ సి.వి.వి. సుబ్రహ్మణ్యశాస్త్రి మాట్లాడారు. శ్రీ మల్లికార్జునరావు వందన సమర్పణ చేశారు.

అమలాపురం

అమలాపురం తాలూకా ఆర్ట్సు, క్రాఫ్టు టీచర్ల సమావేశం యిటీవల శ్రీ వక్కలంక వెంకట్రావు అధ్యక్షతన అమలాపురంలో జరిగింది. శ్రీ మాదాల సూర్యనారాయణ మాట్లాడారు. తాలూకా సంఘానికి ఈ క్రింది వారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: శ్రీ కూచిబొట్ల సత్యనారాయణ, కార్యదర్శి: శ్రీ పెద్దింటి సూర్యనారాయణ, శ్రీయుతులు లంక సత్యనారాయణమూర్తి, వి. సత్యనారాయణ, కె. జయపాలు, బి. ఆదినారాయణ సభ్యులు.

ర్యాలి

ర్యాలి పబ్లిక్ సర్వెంట్స్ కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్సుకు పాలక వర్గ సభ్యులుగా ఈ క్రింది వారు ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: శ్రీ యర్రమిల్లి భాస్కరరావు, ఉపాధ్యక్షుడు: డాక్టర్ బి. శ్రీరామారావు, కార్యదర్శి: శ్రీ వి.వి. నరసింహశాస్త్రి, సహాయ కార్యదర్శి: శ్రీ పి.వి.ఎస్.ఎస్. రాజు, కోశాధికారి: శ్రీ విస్సకోట సత్యనారాయణమూర్తి మరి 10 మంది డైరెక్టర్లు.

పాలకొల్లు

పాలకొల్లు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు యిటీవల జరిగాయి. ఈ క్రింది వారు పాలక వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీ ఎం.వి.ఎస్. మాణిక్యాలరావు- అధ్యక్షుడు, శ్రీ ఎం.వి. కృష్ణారావు: ఉపాధ్యక్షుడు, శ్రీ బి. శరత్ చంద్రబాబు: కోశాధికారి, శ్రీయుతులు ఎం. మాణిక్యాలరావు, ఎం. వెంకటేశ్వరరావు, కె. సిద్ధాంతి, ఎస్.వి.ఎస్. ప్రకాశరావు: డైరెక్టర్లు.

ఆత్మకూరు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో జనవరి 1వ తేదీన భూమిలేని మరియు వివిధ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు శ్రీ బి. కాశాలీ జాతీయ పతాకం ప్రతిష్ఠించారు. ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్. క్రిష్టయ్య, సంయుక్త కార్యదర్శి శ్రీ పాపినేని సుబ్బారావు మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. సయ్యద్ హుసేన్ వందన సమర్పణ చేశారు.

దక్షిణమధ్యరైల్వేఉద్యోగుల కార్మిక సంఘ కార్యవర్గం

విజయవాడ, జనవరి 9: దక్షిణమధ్యరైల్వే కార్మికసంఘానికి 1971 సంవత్సరానికి దిగువ నూతన కార్యవర్గం ఎన్నికయింది.

శ్రీయుతులు కె. రామారావు: అధ్యక్షుడు కె. సత్యారావు, పి. వీరేశలింగం, జి. రామ కోటి ఉపాధ్యక్షులు, బి.జయరామ్ సింగ్, ఈద కార్య ఎ.వి. ఎల్. నారాయణరావు, వై. వెంకటరావు, పి. ఎం. రోజారావు: సహాయ కార్యదర్శులు, జి. నరసింహారావు: కోశాధికారి.

ఆర్. టి. సి. ఉద్యోగుల సభలు ప్రారంభం

విజయవాడ, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఉద్యోగుల యూనియన్ కృష్ణాజిల్లాశాఖ 8వవార్షిక మహాసభ 7వ తేదీని ఇక్కడ ప్రారంభమైనది. బ్రాంచి కౌన్సిల్ సభ్యుడు శ్రీ బి. గోపాలరెడ్డి పతాకావిష్కరణ గావించారు. శ్రీయుతులు మక్బూల్ మొహిద్దీన్, జోగ్లేకర్, ఫతే టి. సుధాకరరావు, రామిరెడ్డి బాలకృష్ణపిళ్లే, మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానాల్ని గావించారు. బ్రాంచి యూనియన్ ఉపాధ్యక్షుడు శ్రీ బి. రామారావు సభకు అధ్యక్షత వహించారు. ఆర్.టి.సి. అధికారులు యూనియన్ను గుర్తించకుండా పోటీసంస్థలను బలపరుస్తున్నందుకు నిరసనగా సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావలసినదిగా ఆయన ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఎ. పి టి.యు.సి. కార్యదర్శి ఎం. వి. ఎస్. కపార్టే సభను ప్రారంభించారు. శ్రీ వెల్లంకి సుబ్బారావు (కార్యదర్శి) నివేదిక సమర్పించారు.

రైల్వేఉద్యోగులనిరసనదినం

విజయవాడ, జనవరి 9: 1969 ఫిబ్రవరి నుండి నెలకు రు 70లు చొప్పున తాత్కాలిక సహాయాన్ని మంజూరు చేయాలని, కనీసవేతన భత్యాలు చెల్లించాలని కోరుతూ దక్షిణ మధ్యరైల్వే మజ్దూర్ యూనియన్ 7వ తేదీ నిరసనదినం పాటించింది. ఓపెన్ లైన్ బ్రాంచి ఛైర్మన్ శ్రీ మస్తాన్ ఖాన్ సభకు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు సి.హెచ్. శ్రీహరిరావు, శ్రీ కె.జి. పడివేలు, జి. ఎం. శామ్యూల్ ప్రసంగించారు.

గన్నవరం

కృష్ణా జిల్లా గన్నవరం సమితి ఉపాధ్యాయుల ప్రత్యేక సహకార బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు శ్రీ ఎస్. సుందరరావు అధ్యక్షతన యిటీవల జరిగాయి. ఈ క్రింది వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: శ్రీ పెద్ది వెంకటరత్నం, ఉపాధ్యక్షుడు: శ్రీ ప్రసాదరావు, కార్యదర్శి: శ్రీ పి.వి.ఎల్. నరసింహారావు, డైరెక్టర్లు: శ్రీయుతులు వి.వి. అప్పారావు, టి. రాయప్ప, ఎస్. నాగేశ్వరరావు, శ్రీమతి ఐ.డి. కృపావరం. శ్రీయుతులు వై. నరసింహారావు, పి. బాలాజీ, ఎన్.ఎ. శర్మ ప్రభృతులు మాట్లాడారు.

గుడ్లవల్లేరు

గుడ్లవల్లేరు సహకార భూమి తనఖాబ్యాంక్ నూతన పాలకవర్గం ఎన్నికలను శ్రీ బోయిన వెంకటేశ్వరరావు డిసెంబరు 30న నిర్వహించారు. శ్రీ ఉప్పలపాటి కృష్ణమూర్తి అధ్యక్షుడు గానూ, శ్రీ గుడివాడ పాండురంగారావు ఉపాధ్యక్షుడు గానూ, శ్రీ పొట్లూరి అచ్చయ్య కోశాధికారి గానూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రింది వారు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు:— శ్రీయుతులు వల్లభనేని వెంకట్రావు, కామినేని జనార్దనరావు, తలశిల వెంకటక్రిష్ణయ్య, మరిరెడ్డి కుమారస్వామి రెడ్డి, పోలవరపు బాబూరావు, చలసాని వెంకట కృష్ణారావు.

నిజామాబాద్

నిజామాబాద్ క్లబ్ అధ్యక్షుడుగా జిల్లా కలెక్టరు శ్రీ డి. శంకర గురుస్వామి, ఉపాధ్యక్షుడుగా జిల్లా పోలీసు అధికారి శ్రీ జి. ఎస్. ప్రభాకర్, కార్యదర్శిగా శ్రీ బి. కృష్ణారెడ్డిన్ సంయుక్త కార్యదర్శిగా శ్రీ ఆర్. ఎ.ఇ మెప్రొ, కోశాధికారిగా శ్రీ కె. విద్యాపతి ఎన్నికైనారు.

తణుకు

తణుకు అప్పర్ ప్రైమరీ పాఠశాలలో డిసెంబర్ 30న శ్రీ ఎన్. మృత్యుంజయరావు అధ్యక్షతన అంతర్జాతీయ విద్యా సంవత్సరం సదస్సు జరిపింది. బి. డి. ఓ. శ్రీ వె. వ్యాసకుమార్ సదస్సు ప్రారంభించారు. శ్రీ కొండూరి వెంకటేశ్వర్లు, శ్రీ వర్మ, శ్రీ సత్యనారాయణ, శ్రీ తేతలి రామచంద్రరావు, శ్రీ గాదేపల్లి సూర్యనారాయణ మాట్లాడారు. శ్రీ బి. రాజారావు సదస్సు ఆశయాలను తెలిపారు. శ్రీ వి. వి. రమణ వందనా లర్పించారు.

పేరవలి

పేరవలి సమితి అధ్యక్షుడు శ్రీ ఎన్. మృత్యుంజయరావు, బి. డి. ఓ. శ్రీ వై. వ్యాసకుమార్, ఇతర ఉద్యోగులతో సమితిలోని 50 పంచాయతీలలోని పాఠశాలలను చూసి, వాటికి కావలసిన పరికరాలను, ఇతర అవసరాలను తెల్సుకొన్నారు. వాటిని సమకూర్చడానికి స్థానిక పెద్దలతో పర్యటించారు.

వేల్పూరు

వేల్పూరు మేజర్ పంచాయతీలోని, సమితి ప్రాథమిక పాఠశాల శత వార్షికోత్సవం సర్పంచ్ శ్రీ ఆరుమిల్లి వెంకటరత్నం అధ్యక్షతన జరిగింది. శ్రీ ఎన్. మృత్యుంజయరావు, శ్రీ వ్యాసకుమార్ మాట్లాడారు. పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ గావించిన అయిదుగురు ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.

• • •

వేల్పూరులో స్టేట్ బ్యాంకు సబ్ ఆఫీసుకు శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. శ్రీ ప్రసాదరావు స్వాగతం చెప్పారు.

• • •

వేల్పూరులో డిసెంబర్ 30 న హరిజన దినోత్సవం ఉప సర్పంచ్ శ్రీ మద్దుల వెంకట్రామన్న అధ్యక్షతన జరిగింది. శ్రీ వై. వ్యాసకుమార్ మాట్లాడి పారితోషికాలు బహుమతు లిచ్చారు.

పోడూరు సమితిబడ్జెట్ ఆమోదం

పాలకొల్లు, జనవరి 9: పోడూరు పంచాయతీ సమితి బడ్జెట్ సమావేశానికి అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. బి. డి. ఓ. శ్రీ ఎస్. వి. ఎస్. సూర్యనారాయణరాజు బడ్జెట్ ప్రతిపాదించారు. సభ్యులు దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. నూతనంగా ఎన్నుకోబడిన పెనుమదం సర్పంచ్ శ్రీ మానేపల్లి రామచంద్రరావు, లంకలకోడేరు సర్పంచ్ శ్రీ పెన్మెత్స సూర్యనారాయణరాజు సమితి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. (మ. వి.)

శ్రీ గుమ్మిడిదల మృతికి సంతాపం

కొవ్వూరు, జనవరి 8 : స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత శ్రీ గుమ్మిడిదల వెంకట సుబ్బారావు మృతికి గాఢ సంతాపం వెలిబుచ్చుతూ శ్రీయుతులు వేదాంత కవి, జి. రాజన్న, సింగుహారి బాపిరాజు, బి. కె. వి. శాస్త్రి, జయసూర్య ప్రభృతులు జనవరి 6 వ తేదీన స్థానిక జిల్లా గ్రంథాలయ ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు. సభవారు రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సంతాప సభకు శ్రీ శివుడు శివరావు అధ్యక్షత వహించి, ఆనాటి స్వాతంత్ర్యోద్యమాలలో శ్రీ సుబ్బారావు నిర్వహించిన పాత్రను, వారితో గల పరిచయాన్ని వివరించి, తమ విచారం కనపరిచారు. (మ. వి.)

మృతి

పెద్దాపురం, జనవరి 8: "గీతాశాస్త్రి, పురాణశాస్త్రి"గా పేర్పడిన శ్రీ కొత్తపల్లి వెంకటేశ్వర్లు (75) డిసెంబర్ 23 వ తేదీన యిక్కడ స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు యిద్దరుకుమారులు, యిద్దరు కుమార్తెలు ఉన్నారు. పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. (మ. వి)

నెల్లిమర్లలో స్టేట్ బ్యాంక్ శాఖ

విజయనగరం, జనవరి 9: ఇటీవల నెల్లిమర్ల గ్రామంలో స్టేటు బ్యాంకు సబ్ ఆఫీసుకు శాసనసభ్యులు శ్రీ పి. సాంబశివరాజు ప్రారంభోత్సవం చేశారు. సభకు సమితి అధ్యక్షుడు శ్రీ డి.ఎస్.వి.వి. రామరాజు అధ్యక్షత వహించారు. విజయనగరం స్టేట్ బ్యాంకు ఏజెంటు శ్రీ ఆర్.వి.ఎస్.ఎల్. గణపతిరావు అతిథులను ఆహ్వానించారు.

• • •

నెల్లిమర్ల సమితికి చెందిన పెనుబర్తి గ్రామ పంచాయతీ ఆఫీసు భవనమునకు శాసన సభ్యులు శ్రీ పి. సాంబశివరాజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సమితి అధ్యక్షులు శ్రీ డి.ఎస్.వి.వి. రామరాజు అధ్యక్షత వహించారు.

• • •

శ్రీ డి.ఎస్.వి.వి. రామరాజు అధ్యక్షతను జరిగిన నెల్లిమర్ల పంచాయతీ సమితి బడ్జెట్ సమావేశంలో 1971—72 సంవత్సరపు బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదించబడింది. విద్యాభివృద్ధికి 6,70,500 రూపాయలు కేటాయించ బడ్డాయి. సాధారణ నిధుల నుండి 3 శాతం గిరిజన సంక్షేమం 5 శాతం స్త్రీ శిశు సంక్షేమం, 15 శాతం షెడ్యూలు కులాల సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించారు.

విజయనగరంలో పౌ. శిక్షణ శిబిరం

విజయనగరం, జనవరి 9: విజయనగరం మహారాజ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పది రోజుల పౌర శిక్షణ శిబిరం జనవరి ఒకటవ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మహారాజ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. లింగమూర్తి శిక్షణ పొందుతున్న విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. మున్సిపల్ ఛైర్మను శ్రీ ఎ. అప్పన్నదొర అధ్యక్షత వహించారు. స్త్రీల కళాశాల ప్రిన్సిపాలు డాక్టర్ బి.వి. సీతాకుమారి బహుమతులంద జేసారు. (మ. వి)

శ్రీ జి. వెంకటరమణకు సన్మానం

పెద్దాపురం, జనవరి 8: సుప్రసిద్ధ సంగీత, నాటక దర్శకులు శ్రీ గగనం వెంకటరమణకు, జనవరి 1వ తేదీన శ్రీ త్రిపురారి బుర్రకథ దళంవారిచే సామర్లకోటలో సన్మానం జరిగింది. శ్రీమాన్ టెక్కిరాల రామస్వామి ఆచార్యులు సభకు అధ్యక్షతవహించారు. శ్రీ భైరవభట్ల వెంకటసుబ్బారావు సభను ప్రారంభించారు. శ్రీ బులుసు ప్రకాశం, శ్రీ కర్రా చంద్రశేఖరశాస్త్రి, శ్రీ కల్లూరి సుబ్బారావు, శ్రీ మారెళ్లపూడి వీరభద్రరావు, శ్రీ చందన కోటేశ్వరరావు, శ్రీ సమయం వీర్రాజు ప్రసంగించారు.

ఇంకా అనేక కళాసంస్థలు శ్రీ వెంకటరమణను ఘనంగా సన్మానించాయి. అనంతరం శ్రీ త్రిపురారి బుర్రకథ దళంచే "జగజ్యోతి శ్రీ వీరబ్రహ్మం" అనే శ్రీ వెంకటరమణ రచించిన బుర్రకథ చెప్ప బడింది. శ్రీపార్థసారథి స్వాగతం పలికారు. శ్రీ కేదిదీఅనంతరావు వందన సమర్పణ చేశారు. (మ.వి.)

పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

పెద్దాపురం, జనవరి 9: పెద్దాపురం పురపాలకసంఘ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ శ్రీ ముప్పన రామారావు అధ్యక్షతన డిసెంబరు 30వ జరిగింది. మునిసిపల్ కార్యదర్శి శ్రీ ఎం. వి. కోటేశ్వరరావు అజెండా అంశాలు సమర్పించారు. పురపాలక సంఘం 1969—70 సంవత్సరం పరిపాలన నివేదికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

పురపాలకసంఘం పనివారలకు యూనిఫారంకోసం, రు. 3,500లు, మునిసిపల్ ప్రాంతంలో గల నీటి కుళాయిల మీటర్లను బాగు చేయించి, తిరిగి అమర్చేందుకు,రు 1,000 లు మంజూరు చేశారు. ఐదు హార్సు పవర్ విద్యుచ్ఛక్తి మోటారుతో నడిచే సిల్కు ఫ్యాక్టరీని నెలకొల్పుకొనేందుకు శ్రీ జట్లా వీరరాఘవరావుకు అనుమతి ఇస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. వైస్—ఛైర్మన్ శ్రీ చల్లా రామారావు వందన సమర్పణ చేశారు. (మ. వి.)

గుంటూరు అరండల్ పేట స్టేట్ బ్యాంకు కార్యాలయం

గుంటూరు, జనవరి 9 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరండల్ పేట బ్రాంచి కొత్త భవనానికి జిల్లాకలెక్టరు శ్రీ ఎం.వెంకటరత్నం ప్రారంభోత్సవం చేస్తూ, దేశ ఆర్థికాభివృద్ధి కృషిలో బ్యాంకులు అతి ప్రధానమైన పాత్రను నిర్వహిస్తాయనీ ఉత్పత్తులను పెంచడానికి అధిక మొత్తాలలో పెట్టుబడులు కావాలనీ అన్నారు. ప్రతివారం సిబ్బంది సమావేశాలు నిర్వహించడంద్వారా సమస్యలను పరిష్కరించవలసినదిగా ఆయన బ్యాంకుల అధికార్లను కోరారు. గుంటూరు స్టేట్ బ్యాంకు ఏజెంట్ శ్రీ వి. ఆర్. కృష్ణ అధ్యక్షత వహించారు. అరండల్ పేట స్టేట్ బ్యాంకు బ్రాంచి ఏజెంటు శ్రీ సి. మోహనరావ్ మాట్లాడుతూ అరండల్ పేట 4 వ లైన్ లోనికి ఇపుడు బ్రాంచిని మార్చామనీ అన్నిరకాల బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించగలమనీ అన్నారు. శ్రీ ఎ. సుదర్శనం, శ్రీ జి. వి. రమణరావు ప్రసంగించారు. (మ. వి.)

TETA AGENCIES
(Q) KAMLA NAGAR
DELHI-7

అత్యుత్తమమైన సబ్బు బిళ్ల కంటె ఎక్కువ ఉతుకుతుంది, మరింత తెల్లగా ఉతుకుతుంది.

బోనస్
ఉత్తమంగా ఉతికే డిటర్జెంట్

బోనస్ లో సాంద్ర పరిశుభ్రతా శక్తి ఉంది. గ్యారంటీగా బట్టలను అతి తెల్లగా అమిత కాంతివంతంగా ఉతుకుతుంది! ఏ ఇతర సబ్బు కన్న ఎక్కువ పొదుపైనదిగా రుజువైంది!

ఉత్తమమైన ఉతుకుకు, ఇలా వాడండి బోనస్



బట్టలు నీళ్లలో నానబెట్టండి
పుష్కలంగా నురుగు రావటానికి, కొద్దిగా బోనస్ చాలు, కొంచెం బోనస్ చల్లి, బట్టలు బాగా ఉతకండి.
నురుగు పోయేంతవరకు బట్ట జాడించండి. బోనస్ వల్ల బాగా ఉతకబడతాయి.

కొంచెం బోనస్ చాలండి, పుష్కలంగా నురుగు పొందండి. బోనస్ అన్ని గుడ్డలకు క్షేమము.

55 పైసలు మాత్రమే!

ఇక ఉత్తమమైన ఉతుకు బోనస్ తో
బోనస్ ఒక టాటా ఉత్పత్తి
CMTB-7-R-202 TEL

మంచిది కాని 'ఛోక్' మీ ఫ్లోరొసెంట్ ట్యూబును పూర్తిగా పాడుచేయును



అజిత్ 'ఛోక్' మీ ఫ్లోరొసెంట్ ట్యూబుకు కాపాడుతుంది.
అజిత్ ఫ్లోరొసెంట్ బల్లాస్ట (ఛోక్)

అజిత్ ఫ్లోరొసెంట్ బల్లాస్ట ఆధారపడదగిన 'ఛోక్' :
ఫ్లోరొసెంట్ ట్యూబుయొక్క మన్నిక మంచిదైన 'ఛోక్' పై ఆధారపడి యుండును. లోపదిద లాభములేదు. రూపాయికి లోభించి నష్టం తెచ్చుకోవటం తెలివితక్కువ.
అజిత్ ఫ్లోరొసెంట్ బల్లాస్ట్ శ్రేష్టమైన ఛోక్. అజిత్ ఫ్లోరొసెంట్ ఛోక్ తో మీ ఫ్లోరొసెంట్ ట్యూబ్ వెంటనే వెలుగుతుంది—స్పష్టమైన, కాంతివంతమైన వెల్లని వెలుగుతో. మీ ట్యూబుయొక్క మన్నిక గ్యారంటీగా పెరుగుతుంది

21 సంవత్సరములనుండి సేవ చేయుచున్నది
అజిత్ ఇండస్ట్రీస్. పో. బాక్సు నం. 1558, బొంబాయి 1.
అన్ని చోట్ల దొరకును
BROTHERS TE

ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ
బొంబాయి. ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్ పూర్, మద్రాసు.

అడ్మిషన్ నోటీసు

ఏరోనాటికల్, అగ్రికల్చరల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ (పవర్ అండ్ కమ్యూనికేషన్) ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ మైనింగ్ ఇంజనీరింగ్ మరియు టెక్స్టైల్ టెక్నాలజీలలో 5 సం. రాల డిగ్రీ కోర్సులకు. ఆర్కిటెక్చర్ మరియు నేవల్ ఆర్కిటెక్చర్లో 5½ సం. రాల డిగ్రీ కోర్సులకు మొదటి సంవత్సరం అడ్మిషన్లు 4—5—1971, 5—5—1971 తేదీలలో జాయింట్ ఎంట్రెన్స్ పరీక్ష ఆధారంగా జరగలవు. ప్రీ యూనివర్సిటీ లేదా ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ లేదా హాయ్యర్ సెకండరీ లేదా ప్రీడిగ్రీ పరీక్షలు కెమిస్ట్రీ, మాథమాటిక్స్ మరియు ఫిజిక్సు లేదా అవే సబ్జక్టులతో తత్సమానమైనదిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీచే గుర్తించబడిన పరీక్షలు ప్యాసైన లేక పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు కూడా జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షకు హాజరుకావడానికి అర్హులు.

ఏ అభ్యర్థి 1—10—1971 నాటికి 21 సంవత్సరాల వయస్సు మించివుండరాదు. 2—10—1950 తేదీకి ముందుగా పుట్టిన అభ్యర్థులు కూడా అడ్మిషనుకు దరఖాస్తు చెయ్యడానికి అర్హులు కారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితి మూడు సంవత్సరాల మేరకు సడలించబడవచ్చు.

దరఖాస్తులు జారీచేయ్యడానికి తుది తేదీ: 20—2—1971
పూర్తి చేయబడిన దరఖాస్తు ఫారం స్వీకరించడానికి తుది తేదీ: 1—3—1971

ఈ క్రింది చిరునామాలనుంచి పూర్తి ఆదేశాలు, దరఖాస్తు ఫారం స్వయంగా గాని, లేదా కనీసం 28 సెంటీ మీటర్లు × 13 సెంటీమీటర్ల సైజు కవరుకు 45 పైసల స్టాంపు అంటించినది పంపిగాని పొందవచ్చు.

ది సెక్రెటరీ,	ది అసిస్టెంట్ ఎడ్యుకేషనల్
అడ్మిషన్ కమిటీ	అడ్వైజర్ (టెక్నికల్) సదరన్ రీజియన్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్	ఎల్ ఆఫీస్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్
టెక్నాలజీ,	ఎడ్యుకేషన్ అండ్ యూత్ సర్వీసెస్, శాస్త్రి భవన్, నెం. 35 —
మదరాసు, పోస్టు ఐ. ఐ. టి.	హాడోస్ రోడ్డు, మద్రాసు-6.
మద్రాసు—36.	

davp-773(19)/70

రేపే చలనచిత్ర చరిత్రలోనే అతిరథ మహారథులందరి కలయికతో అపూర్వంగా రూపొందించబడిన విశిష్ట పౌరాణిక చిత్రము.

శ్రీ దుర్గా మహల్

(పటమట) విజయవాడ-6 లో

15 రోజులు మాత్రమే

11 నుండి 17 వరకూ రోజూ 4 ఆటలు

24—1—71 (ఆదివారం) కూడ 4 ఆటలు

ఉ. 9—20, మ. 2—00, సా. 6—00, రా. 10—00 గం.లకు

కౌముది వారి

శ్రీకృష్ణ విజయము

పద్మశ్రీ ఎన్. టి. రామారావు, యస్. వి. రంగారావు, జమున, జయలలిత, హేమమాలిని.

గమనిక:— ఈ క్రింద ఉదహరించిన బస్సులు శ్రీ దుర్గామహల్ మీదుగా పోవునని ప్రేక్షకులు గమనించగలరు.

నం. 1, 5, 7, 9, 10, 11, 12, 13, 17, 22 మరియు 23.

లిట్ క్విజ్ నం. 76కు సొల్యూషన్

1. Alone, 2. Loving, 3. Chaotic; 4. Education, 5 Learning, 6 Experience, 7. Gods, 8. Guilt; 9 Romantic; 10. Mystery, 11. Patriotism, 12. Power, 13. Science, 14. Sports; 15. Stupidity; 16. Unlikely.

LITQUIZ No 77 Rs. 60,000 1st PRIZE Rs 25,000 4 PRIZES Rs 15,000
MINIQUIZ A Rs. 5,000 B Rs. 5,000 C Rs. 5,000 D Rs. 5,000

వివరములు లిట్ క్విజ్, బొంబాయి-7 నుంచి

అద్భుతమైన ఎడతెగని ప్రజావెల్లువ—కన్నుల కింపగు ప్రదర్శనములు.

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

విశాఖపట్నం (మహారాణి పేటలో)
(ఫోన్: 5241)



ఆఫ్రికాలోకెల్ల బ్రహ్మాండమైన పోటిలేని మేటి ఫీట్లు అందాల భామలు, అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఈ సర్కస్ చరిత్రలోనే సరికొత్త ఫీట్లు ... ఎవీ ఎరుగని అడవి జంతువుల సమూహము.

ప్రతి రోజూ 2 ఆటలు
సా.గం 6 మరియు 9—15 లకు
శని, ఆదివారములు మరియు సంక్రాంతి (13, 14, 15 తేదీలు) పండుగలకు ప్రత్యేక మ్యాట్నీ మ. 2—45 లకు
18—1—1971 2 ఆటలు
విశాఖపట్నంలో కడపటి ప్రదర్శనములు

లోక్ సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక



సిడ్నీ టెస్టులో ఇంగ్లండ్ బాట్స్‌మన్ వైఫల్యం

సిడ్నీ, జనవరి 9: నేటిక్కడ ఇంగ్లండ్, ఆస్ట్రేలియామధ్య ప్రారంభమయిన నాల్గవ క్రికెట్ టెస్టులో టాస్ గెల్చి, ఇంగ్లండ్ తేనీటి తర్వాత, కొద్దిసేపటికి 219 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది

ఇంగ్లండ్ వాలి బాట్స్‌మన్ బాయ్‌కాట్ (77) లక్‌హర్స్ట్(38), మొదటి వికెట్టుకు 116 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన ఎడ్రిచ్ (55) మినహా, మిగతా బాట్స్‌మన్ వైఫల్యం పొందారు. కాడేలేని లోపం కొంత వరకు కన్పడింది. ఒలివియేరా సున్నా, ఫ్లెచర్ 23, నాట్ 6 పరుగులకు అవుటయ్యారు. ఫాస్ట్‌బౌలరు షటిల్‌వర్త్, డెన్నిస్ ఆడనందున, కొత్తగా వెళ్లిన స్పేర్‌ఫాస్ట్ బౌలర్ విల్లిస్‌కు స్థానం ఇవ్వబడింది లంచ్ వేళకు వికెట్టు పోకుండా, తేనీటి వేళకు 2 వికెట్లకు 195 పరుగులు చేసిన మధ్య బాట్స్‌మన్ వైఫల్యంవల్ల, ఆఖరిలో ఇంగ్లండు ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియన్ స్పిన్నర్లు గ్లీసన్, మాలెట్, తోడ్పాటు బౌలరు చాపెల్ రాణించారు.

భారత క్రికెట్ కెప్టెన్‌గా వాడేకర్

బొంబాయి, జనవరి 9: వెస్టిండీసు పర్యటనకు వెళ్లే భారత క్రికెట్‌జట్టు కెప్టెన్‌గా అజిత్ వాడేకర్‌ను భారత క్రికెట్ సెలెక్టర్లు ఎన్నిక చేశారు

ఈ ఎన్నిక 2 గంటలకు పైగా తర్జన, భర్జనల తర్వాత జరిగింది. కలకత్తా సెలెక్టరు దత్తారే అనారోగ్యంవల్ల వెళ్లిపోగా, మిగిలిన నల్గురిలో ఓట్లు చెరి రెండు కాగా, సెలక్షన్ చైర్మన్ విజయ మర్చెంట్ వేసిన కాస్టింగ్ ఓటుతో వాడేకర్ ఎన్నికయ్యాడు. కెప్టెన్సీకి పటాడి, బోర్డే, వాడేకర్‌లు అభ్యర్థులుగా సెలెక్టర్లు తీసుకున్నారని, అందులో ఒకరు తప్పుకున్నారని (పేరు బయటపడలేదు) తెలియవస్తోంది.

వాడేకర్ బొంబాయి రంజీ జట్టు కెప్టెన్‌గా వున్నాడు. మొదట్లో భారత జట్టులో స్థానం నిలుపుకొనేటందుకు, వాడేకర్ తాపత్రయపడవలసి వచ్చినా, ఇప్పుడు భారతజట్టు బాట్స్‌మెన్లలో ఒకడుగా స్థిరపడ్డాడు

దులీప్ ట్రోఫీలో తూర్పు మండలంచే నిలకడబాటింగ్

బొంబాయి, జనవరి 9: నేటిక్కడ ప్రారంభమయిన దులీప్ ట్రోఫీ క్రికెట్ ఫైనలులో, టాస్ గెల్చి, మొదట బాటింగ్ ప్రారంభించి, తూర్పుమండలం లంచ్‌వేళకు 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

పటాడి, కుమార్ బదులు దక్షిణమండలం జట్టులో ప్రసన్న, చంద్రశేఖర్‌కు స్థానం ఇవ్వబడింది. తూర్పుమండలం కెప్టెన్ రమేష్ సక్సేనా టాస్ గెల్చి బాటింగ్ కోరాడు ఫాస్టు బౌలర్లకు వికెట్టు సిలుగా లేదు అయినా గోవిందరాజు బాగా బౌల్‌చేసి, 41 పరుగుల వద్ద ఓపెనర్ ఆర్. ముఖర్జీ వికెట్టు 16 పరుగులు తీసుకొన్నారు. చంద్రశేఖర్‌కు స్పిన్నర్స్‌లో ఎక్కువ అవకాశం ఇవ్వబడగా, లంచ్ ముందు ప్రముఖ బాట్స్‌మన్ పొద్దార్ వికెట్ తీసుకొన్నాడు. లంచ్, తేనీటి విరామ సమయముల మధ్య ఆటగమనం ముఖ్యం కాగలదు.

సత్తెనపల్లి భూమితనఖా బ్యాంకు ఎన్నికలు

సత్తెనపల్లి, జనవరి 9: సత్తెనపల్లిలో డిసెంబరు 28 న భూమితనఖా బ్యాంకు ఎన్నికలు జరిగాయి. మాదల, క్రోసూరు, అబ్బూరు, ఫిరంగిపురం, బెల్లంకొండ — గ్రామాలు ఈ ఎన్నికలలో పాల్గొన్నాయి. అధ్యక్షుడుగా శ్రీ పాటిబండ్ల శింగరయ్య, ఉపాధ్యక్షుడుగా శ్రీ కందుల పెద్దన్న ఏకగ్రీవంగా ఈ ఎన్నికలో ఎన్నికయ్యారు.



తప్పక చూడండి!
అలంకార్ — కర్నూలు
రౌనక్ — కడప
ఎహసాన్
(ఈస్ట్‌మన్ కలర్)
మ్యూజిక్: ఆర్. డి. బర్మన్.

విజై — కాకినాడ
రాతోం కా రాజా
(ఈస్ట్‌మన్ కలర్)
మ్యూజిక్: ఆర్. డి. బర్మన్

శ్రీరామ్ (ఎ. పి.) నెల్లూరు
దీదార్
(ఈస్ట్‌మన్ కలర్)
మ్యూజిక్: ఉషాఖన్నా
శ్రీ బాలాజీ పిక్చర్స్
విజయవాడ, గుంతకల్

SUVARNA



భార్య: చిన్నప్పుడంతా చీపురు కట్ట లాగా మూలముడుచుకొని పడి వుండి— పెళ్లైన్నాకా ఇప్పుడు నాతో దాన్ని చేసారా? ఎవరన్నా చూస్తే నవ్వి పోతారు.

భర్త: తప్పే! తప్పు! అది ముందొస్తూ అన్ని వెనకాలే తెస్తుంది. అర్థం వున్నవాడికీ, అధికారం వున్నవాడికీ ఎదురుగా ఎవ్వరూ నవ్వరే! వెనకాల నవ్వినా మనకేం వినపడదు.

ఈ భార్యా భర్తల్ని 'ద్రోహి' చిత్రంలో చూడండి!

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
చదవండి

బాల పాక
బిడ్డలకు ఉపయోగకరమైన టానిక్కు
ఆయుర్వేదాశ్రమం
ప్రైవేట్ లిమిటెడ్
మద్రాసు

15-1-1971వరకు పండుగ, వస్త్రాలు మరియు రెడీమేడ్ దుస్తులు తగ్గింపు అమ్మకం

చీరలు, సూటింగులు, షర్టింగులు, పంచెలు, మొత్తం ఇండియా అంతట నుండి సేకరించబడినవి.

అతి తక్కువ ధరలకు

మోహన్ ట్రేడర్స్

మెయిన్ రోడ్డు, సి. బి. ఎం. హైస్కూలు పై గేటుకి ఎదురుగా

వేళలు: ఉదయం 10 గం. నుంచి 1 గం. వరకు, సాయంత్రం 4 గం. నుంచి రాత్రి 9 గం. వరకు. ఆదివారం కూడా తెరువబడి వుంటుంది.









Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

GHANTA CIGARS
ఘంట చుట్టలు
శ్రేష్ఠమైనవి.
మార్కెట్టులో మీకు ప్రైజు కూపన్లు లభ్యమైన యెడల ఏ వ్యాపారివద్ద నరుకుకొన్నారో వారివద్దనే క్లెయిము పొందండి
తయారీదారులు: రేవతి టుబాకో కంపెనీ, హైదరాబాదు - 12.

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 11 విజయవాడ 11-1-1971 సోమవారం 8 పేజీలు: 12 పైసలు

అన్నదాత వ్యవసాయదారుల పవిత్ర మాస పత్రిక చందాదారులకు చక్కని అవకాశం !
అన్నదాత సాలుచందా పన్నెండు రూపాయలు. కాని, జన్మదిన సందర్భంగా 1971 జనవరిలోగా చందా చెల్లించేవారికి
పది రూపాయలు మాత్రమే !
ఇవాళే చందాదారులుగా చేరి లాభం పొందండి.
వివరాలకు : మేనేజరు, అన్నదాత, అబిడ్ సెంటర్, హైదరాబాద్—1.

ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు

శాసనసభకుకూడా మధ్యంతర ఎన్నికలకు పెక్కుపార్టీల సుముఖత

కేంద్రం ఆమోదించే సూచన

న్యూఢిల్లీ, జనవరి 10 : రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి పాలన విధించాలని ఒరిస్సా గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీ చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చునని నేడిక్కడ తెలియవచ్చింది.

ఒరిస్సా గవర్నర్ నివేదిక నేటి సాయంత్రం వరకు రాష్ట్రపతికి అందలేదు.

రాష్ట్ర అసెంబ్లీని సస్పెండ్ చేయాలని గవర్నర్ సిఫారసు చేయడం, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు ఏకైక పరిష్కార మార్గమని అధికార వర్గాలవారు భావిస్తున్నారు.

రేపు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఒరిస్సా గవర్నర్ సిఫారసులను ఆమోదిస్తారు.

భువనేశ్వర్, జనవరి 10 :

ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ శ్రీ ఎస్. ఎస్. అన్సారీ రాష్ట్రపతికి సిఫారసు చేశారు. రాష్ట్రపతికి గవర్నర్ నివేదికను భువనేశ్వర్ నుండి న్యూఢిల్లీకి స్పెషల్ మెసెంజర్ ద్వారా పంపారు.

రాష్ట్రపతి పాలన విధిస్తూ న్యూఢిల్లీ నుండి ప్రకటన జారీ అయిన తర్వాత గవర్నర్ శాసనసభను సస్పెండ్ చేయగలరని, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించిన తర్వాత అవసరమైతే శాసన సభను తిరిగి సమావేశపరచగలరని రాజభవన్ వర్గాలద్వారా తెలుస్తున్నది

వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపిన అనంతరం, ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటుచేసే అవకాశాలులేవని గవర్నర్ భావిస్తే అప్పుడు శాసనసభను రద్దుచేయగలరని తెలుస్తున్నది

రాష్ట్ర మంత్రివర్గం నిన్నరాత్రి రద్దు అయినందున తక్షణమే రాష్ట్రపతి పాలన విధించవలసిన ఆగత్యం ఏర్పడిందని రాజభవన్ అధికారులు చెప్పారు

శాసన సభకు కూడా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నట్లు తాను గవర్నర్‌కు తెలియచేయగలనని శ్రీ మహాపాత్ర అన్నారు

పి. ఎస్. పి. నాయకుని విజ్ఞప్తి

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటుకు ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలని ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ ఎన్. ఎస్. ద్వివేది నేడు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

శాసన సభను రద్దు చేసి తిరిగి మధ్యంతర ఎన్నికలు జరిపే ప్రతి పాదనకు శ్రీ ద్వివేది తన విముఖతను వెల్లడించారు.

ప్రభుత్వం ఏర్పాటుకు ఉత్కళ కాంగ్రెస్ విముఖత

ఒరిస్సాలో ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటుకు తమ పార్టీ ఆసక్తి చూపటం లేదని ఉత్కళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన శ్రీ గంగాధర మహాపాత్ర నేడు చెప్పారు.

ఒరిస్సాలో లోక్‌సభతోబాటుగా శాసన

అనకాపల్లినుంచి మంత్రి శ్రీ అప్పలనాయుడు పోటీ

... జనవరి 10: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా మత్స్యపరిశ్రమశాఖ మంత్రి శ్రీ ఎస్. ఆర్. ఏ. ఎస్. అప్పలనాయుడును ఎన్నిక చేశారు

సోషలిస్టు లక్ష్యానికి అడ్డంకులు తొలగించడానికే ఎన్నికల యుద్ధం

వాస్తవ విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు శ్రీ సంజీవయ్య ఉద్బోధ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మచిలీపట్నం, జనవరి 10 : ప్రజాస్వామ్య సోషలిజంసాధనలో ఎదురైన అడ్డంకులను తొలగించడానికి, అందుకు అనువుగా మెజారిటీ ప్రజల మద్దతును పొందడానికి శ్రీమతి గాంధీ మధ్యంతర ఎన్నికలను ప్రవేశపెట్టిందని, ఈ విషయాన్ని మేధావంతుల వద్దకు వెళ్ళి, వివరించి, వారిలోనున్న అపోహలను, కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించాలని, శ్రీ సంజీవయ్య నేటి సాయంత్రం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సభలో కోరారు.

1972 లో జరగవలసిన ఎన్నికలు 1971 లోనే ఎందుకు జరగవలసి వచ్చాయో అపోహ మేధావులలో వున్నదని, దానికి సంతృప్తికరమైన సమాధానాన్ని ఇస్తే, వారి సానుభూతి కూడా కొత్త కాంగ్రెసుకు లభిస్తుందని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు.

పేదవర్గాల ప్రజలు తాము కన్న కలల సాఫల్యానికి శ్రీమతి గాంధీ ప్రభుత్వంపై ప్రగాఢ విశ్వాసంతో వున్నారని ఆయన అన్నారు. అభివృద్ధికర కార్యక్రమం కొనసాగి దేశం ప్రగతి సాధించాలంటే క్రొత్త కాంగ్రెసుకు ఓటువేయాల్సిందిగా ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

కార్యకర్తలు వేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్ళి, వారి కష్టసుఖాలను విచారించి, కొత్త కాంగ్రెస్ తలపెట్టిన, ప్రగతిశీలక కార్యక్రమాలను గురించి వివరించాలని ఆయన వాక్కొని చెప్పారు.

మంత్రి శ్రీ భగవంతరావు ప్రసంగం

మంత్రి శ్రీ అనగాని భగవంతరావు మాట్లాడుతూ, వ్యక్తి ఎవరైనా, సిద్ధాంతపరమైన విజయంకోసమై కార్యకర్తలు పోరాడాలని అన్నారు. నిర్దిష్ట కార్యక్రమం లేని దుష్టశక్తుల కూటమిని ఓడించి కొత్త కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాలని మంత్రి శ్రీ రామలింగరాజా కోరారు.

శాసనమండలి అధ్యక్షులు శ్రీ రంగారెడ్డి కృష్ణాజిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, శ్రీమతి గాంధిని ఓడించడమే తప్ప వేరే కార్యక్రమ మేదీ ఐక్య సంఘటనకు లేదన్నారు. ఈ బ్రహ్మాండమైన ప్రజా పోరాటములో ప్రజలే సేనా నాయకులని, విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవాలన్నారు. శ్రీమతి గాంధికి ప్రజా బలం వున్నదని ప్రతిపక్షాలు నిరూపించాలనిఅన్నారు.

పి సి సి. కార్యదర్శి శ్రీ మండలి వెంకట కృష్ణారావు సభకు అధ్యక్షత వహించి, కార్యకర్తలు ముందు ఓటర్లను చేర్పించాలని, జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలలో ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయాలని, క్రొత్త కాంగ్రెస్ ఆశయాలు ప్రజలకు వివరించాలని చెప్పారు

బందరు నుంచి శ్రీ మేడూరి నాగేశ్వరరావు పోటీ

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ మేడూరి నాగేశ్వరరావు (గుంటూరు జిల్లా పరిషత్ అధ్యక్షులు) పోటీ చేయడానికి నిర్ణయింపబడిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఆర్. బుచ్చిరామశేషయ్య (శేషి) వెల్లడించి, శ్రీ నాగేశ్వరరావును సభకు పరిచయం చేశారు.

శ్రీ సంజీవయ్య స్వర్ణోత్సవ సందర్భంగా ఆయనకు జిల్లా కాంగ్రెస్ తరపున శ్రీ శేషి, పట్టణ కాంగ్రెస్ తరపున శ్రీ నాయుడు నాగేశ్వరరావు సన్మాన పత్రం సమర్పించారు. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు ఐక్య సంఘటనవల్ల కృష్ణా జిల్లాలో ప్రమాదం లేదన్నారు. అయితే కమ్యూనిస్టులను ఈ ఎన్నికలలో తుడిచిపెట్టడానికి అవకాశం కలిగినదని అన్నారు.

శ్రీ మేడూరి నాగేశ్వరరావు శ్రీమతి గాంధీ కాంగ్రెసుకు సంపూర్ణ సహకారం ఇవ్వాలన్న ఆకాంక్ష ఆంధ్ర దేశంలో పెల్లుబుకుతున్నదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, శ్రీ సంజీవయ్య సేవలను ఎవ్వరూ కొనియాడారు

చిన్న పట్టణాల అభివృద్ధి

పెద్ద పెద్ద పట్టణాలు, నిత్యం పెరుగుతున్న జనాభాతో క్రిక్కిరిసి పోతున్నందున వారి సదుపాయాలు సమకూర్చడం కష్టమవుతున్నదని, ఇకమీదట చిన్న పట్టణాలు, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తలపెట్టిందని కేంద్ర కార్మికశాఖ మంత్రి శ్రీసంజీవయ్యనేటిసాయంత్రంఇక్కడఅన్నారు.

మచిలీపట్టణం పురపాలక సంఘం జరిపిన పౌరసన్మానానికి కృతజ్ఞత చెబుతూ, క్రొత్త పరిశ్రమలను ఇకమీదట చిన్న చిన్న పట్టణాలలో నెలకొల్పడానికి అవిధంగా చిన్న

(మిగతా 8వ పేజీలో)

మైసూరు 'ఖెడ్డా'లో 32 అడవి ఏనుగుల పట్టివేత

బెంగుళూరు, జనవరి 10: నిన్న ఇక్కడ జరిగిన "ఖెడ్డా"లో మొత్తం 32 ఏనుగులను పట్టినట్లు అధికారపూర్వకంగా ప్రకటించారు మైసూరుకు 50 మైళ్ల దూరంలోని కాకన్‌కోటె అరణ్య ప్రాంతంలోని కాబిని నది తీరాన ఈ "ఖెడ్డా" ఏర్పాటుచేశారు.

లోగడ జరిగిన "ఖెడ్డా"ల కన్నా, ఈసారి జరిగిన "ఖెడ్డా" ఒక ప్రత్యేకత కావచ్చింది ఆ సారి అడవి ఏనుగులు పట్టుబడకుండా వుండడానికి తీవ్రంగా ప్రయత్నించాయి.

అలాగే ఏనుగలను ఒకచోటికి తరుముకు వచ్చేవారు (డ్రైవర్లు) కూడా చాలా ఆయోమయస్థితిలో పడిపోయారు. డ్రైవర్లు ఏనుగులను రాళ్లతో కొట్టడం కూడా జరిగింది

ఫారెస్టు గార్డులు గాలిలోకి ఆదేపనిగా కాల్పులు సాగించారు కాల్పుల ఫలితంగానో, రాళ్లదెబ్బల ఫలితంగానో రెండు గున్న ఏనుగుల చెవులకు బాగాగాయాలు తగిలి రక్తం స్రవించిందికూడా

కాబినినదిలోకి ప్రవేశిస్తూండగా ఒక ఏనుగు జారిపడి పోయింది ఆ ఏనుగుకు విపరీతంగా గాయాలుతగిలాయని, ఫలితంగా అది మరణించిందని ప్రత్యక్షంగా చూసిన వారన్నారుగాని, అధికారులు మాత్రం ఆ మాటలను ఖండించారు

నిన్నటి "ఖెడ్డా"ను దాదాపు నాలుగువేల మందికి పైగా తిలకించారు.

"ఖెడ్డా" చెలగాటం, ఏనుగుకు ప్రాణ సంకటం" అన్నవిధంగా ప్రేక్షకులకు ఈ "ఖెడ్డా" ఒళ్లు గగుర్పొడిచే వినోదం కలుగచేసిందికాని, అడవి ఏనుగులు మాత్రం ప్రతిక్షణంలోనూ డ్రైవర్లను దిక్కరించి తాము అనుభవిస్తున్నస్వేచ్ఛను కాపాడుకోడానికి విఫలయత్నంచేశాయి దీనివల్ల ఏనుగులను బంధించేటందుకుగాను ప్రత్యేకంగా ఏర్పరచిన ప్రాంతానికి ఏనుగులను తరుముకుని రావడానికి గంటకుపైగా పట్టింది

ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన, "బందిరి దొడ్డి"లోకి అడవిఏనుగులు త్వరగానే ప్రవేశించాయికాని, మొగ ఏనుగులు మాత్రం ఒకంతట లొంగిరాలేదు రెండు మొగ ఏనుగులు నేలమీద పడుకొని "దొడ్డి" లోకి ప్రవేశించకుండా మొండికేశాయని అధికారులు తెలిపారు వీటి మొండి పట్టును వదిలించడానికి చిట్టచివరకు మచ్చిక చేసిన ఏనుగులను ఉపయోగించవలసివచ్చింది

ముఖ్యంగా, "రాజేంద్ర" అనే ఏనుగు ఆ రెండు ఏనుగులను అక్షరాలా పైకి లేవతీసింది

మాతృ ప్రేమ

ఈ 'ఖెడ్డా'లోని మరొక విశేషమేమిటంటే, తల్లి ఏనుగులు, తమ సంతానంపట్ల ఎంత ప్రేమ చూపుతాయో తేటతెల్లమయింది డ్రైవర్లు వెనుకనుంచి తరుముతూ వుండగా, మొగ ఏనుగులు వీటికి ముందు వున్న నదిలో ఎదురీత సాగించాయి వాటి వెనుకనే ఆడ ఏనుగులుకూడా నీటిలోకి దిగాయి అయితే నీటిలో గున్న ఏనుగులు నీటి ప్రవాహములోమునిగి, కొట్టుకొనిపోకుండా, వాటి తల్లులు వాటినితొండాలతో ఎత్తుకొనినీటిలో ఈదుకుంటూ ముందుకు సాగిపోయాయి. ఈ గున్న ఏనుగులలో రెండుమాసాల వయస్సు గలవి కూడా వున్నాయి.

ఈ "ఖెడ్డ"లో పట్టుబడిన మొత్తం 32 ఏనుగులలో 30 ఏళ్లలోపు ఏనుగులు నాలుగు, నాలుగు గున్న ఏనుగులు వున్నాయి. అయితే ప్రేక్షకులకు మాత్రం కేవలం 16 ఏనుగులు ఒడ్డు బడడం మాత్రమే కానవచ్చింది వీటిలో రెండు గున్న ఏనుగులు వయస్సు మూడుమాసాలకన్నా తక్కువగానే వున్నవి

ఈ "ఖెడ్డా"ను తిలకించిన వారిలో మైసూరు గవర్నరు, మైసూరు ముఖ్యమంత్రి, డెన్మార్క్ రాయబారి, జపాన్, ఫ్రాన్స్ దేశాల దౌత్యాధికారులు, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి శ్రీ సూర్యనారాయణరాజు, పంజాబ్ అటవీశాఖ మంత్రి, శ్రీమతి రోడా మిస్త్రీ వున్నారు

రంగాకు పాతకాంగ్రెస్ మద్దతు

గుంటూరు, జనవరి 10 రానున్న మధ్యంతర ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేస్తున్న శ్రీ ఎన్ జి రంగాకు మద్దతు ఇవ్వడానికిగుంటూరు ఒంగోలు జిల్లా పాత కాంగ్రెసు కమిటీ నేడు సంయుక్త సమావేశంలో నిర్ణయించింది శ్రీ వి. సి కేశవరావు అధ్యక్షత వహించారు

ఒంగోలునుండి పోటీ చేయడానికి శ్రీ రంగా తమ అంగీకారాన్ని వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది పి.సి.సి.కి, ఎ.ఐ.సి.సి.(పా)కి తన పేర్లను సిఫార్సు చేయవలసిందిగా ఆయన జిల్లా కాంగ్రెస్ కమిటీకి విజ్ఞప్తి చేసారు

బందరు నియోజకవర్గం నుంచి పోటీచేసే శ్రీ మండలి వెంకటస్వామికి మద్దతు ఇవ్వడానికి కూడా కమిటీ నిర్ణయించింది

నంద్యాల, కావలి నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి శ్రీ పి. వెంకటసుబ్బయ్య శ్రీ ఆర్ దశరథరామిరెడ్డి పేర్లను సిఫార్సు చేయాని చెప్పారు, కర్నూలు పాతకాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సమావేశం ఆమోదించింది. పై రెండు పార్లమెంటరీ సీట్లలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు జిల్లాలో గలవు

గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాలలో తగిన అభ్యర్థుల పేర్లను రాష్ట్ర కమిటీకి సిఫార్సుచేస్తారు సిఫార్సు చేయడానికై శ్రీ పి కోటయ్య, శ్రీ వి సి కేశవరావు, శ్రీ రామదాసులతో కమిటీ ఏర్పాటయింది

మార్క్సిస్టు పార్టీచే త్వరలో 'మూడవ ప్రజాస్వామిక ఫ్రంట్'

త్రివేండ్రంలో నంబూద్రిపాద్ ప్రకటన

త్రివేండ్రం, జనవరి 10 మార్క్సిస్టు పార్టీ దేశంలో "మూడవప్రజాస్వామికఫ్రంట్"ను ఏర్పాటు చేస్తుందని కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీ ఇ. ఎం ఎస్ నంబూద్రిపాద్ నేడిక్కడ వెల్లడించారు లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికల సందర్భంగా కొత్తకాంగ్రెస్, పాత కాంగ్రెసు పార్టీలు ఏర్పాటు చేసిన రెండు ఫ్రంట్‌లను మూడవ ఫ్రంట్ ఎదిరించగలదని ఆయనఅన్నారు రానున్నఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలకు పోటీ చేస్తుంది పోటీ లేనిచోట్ల మాత్రం "ప్రజాస్వామిక అభ్యర్థు"లను బలపరుస్తుంది

ఎన్నికలలో తమ పార్టీ ఎస్ ఎస్ పి తో ఎటువంటి సర్దుబాట్లు చేసుకోవడని శ్రీ నంబూద్రిపాద్ అన్నారు

రెండు కాంగ్రెసు పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్రంట్‌లతో సంబంధాలు వున్న ఏ పార్టీలతో తమ పార్టీ పొత్తు కుదుర్చుకోవ బోదని ఆయన స్పష్టం చేశారు

మార్క్సిస్టులే తమను నెట్టివేశారని కొంతమంది ఎస్ ఎస్ పి నాయకులు చెబుతున్నది సరి కాదని, ఎస్ ఎస్ పి అనుసరిస్తున్న విధానం వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడినదని శ్రీ నంబూద్రిపాద్ అన్నారు

పశ్చిమబెంగాల్, కేరళలో అన్ని స్థానాలకు పోటీ

మార్క్సిస్టుపార్టీకి బలమున్న పశ్చిమ బెంగాల్, కేరళలలో అన్ని నియోజక వర్గాలలోను మార్క్సిస్టుపార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలియజేశారు మిగిలిన రాష్ట్రాలలో కూడా ఉభయ కాంగ్రెసులను వ్యతిరేకించే "ప్రజాస్వామిక అభ్యర్థులను" పార్టీపోటీకి నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది

మార్క్సిస్టుపార్టీ కాంగ్రెసు దివాలాకోరు విధానాలను ఎదిరిస్తుందని ఆయన అన్నారు

పాతకాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘంపార్టీల ఫ్రంట్‌తో ఎస్ ఎస్ పి ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నందువల్ల లోక్‌సభకు జరుగనున్న

కాకినాడ లోక్‌సభ స్థానానికి జనసంఘ్ పోటీ

కాకినాడ, జనవరి 10 లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో జనసంఘ్ అభ్యర్థిగా రంగరాయ మెడికల్ కళాశాల పాలకవర్గం అధ్యక్షుడు డాక్టర్ సి వి ఎస్. రాజు పోటీచేయుడానికి నిర్ణయించారు

శాసనసభ్యుడు శ్రీ సి వి కె రావు ఇండిపెండెంట్‌గా పోటీచేయుడానికి నిర్ణయించారు అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీ ఎం శ్రీరామ సంజీవరావును నిలపెట్టుతున్నది శ్రీ సంజీవరావు స్వర్గీయ శ్రీ పళ్లంరాజు కుమారుడు.

తెలంగాణా ఉద్యమంలో చీలికలు; నూతన ప్రజాసమితి ఆవిర్భావం

ప్రత్యేక రాష్ట్ర సాధనకై వివిధ రాజకీయ పక్షాల చర్చ:

ఎన్నికలలో చెన్నారెడ్డి వర్గాన్ని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 10. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధనకై తెలంగాణా ప్రజా సమితిని వివిధ రాజకీయ పార్టీలయునైటెడ్‌ఫ్రంట్‌గా పునర్వ్యవస్థీకరించడానికి నేటి సాయంత్రం ఇక్కడ సరోజినీదేవి హాలులో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డిని నిశితంగా విమర్శించారు

పాత కాంగ్రెసు, రిపబ్లికన్‌పార్టీ, ఎస్. ఎస్ పి ల ప్రతినిధులు, విద్యార్థుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు

మధ్యంతర ఎన్నికలలో తెలంగాణాప్రాంతానికి విరోధులైన కొత్త కాంగ్రెసువారిని, డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలో వున్న ఇందిరాగాంధీ అనుకూల ప్రజాసమితి అభ్యర్థులను ఓడించే నిమిత్తం, పూర్తి సహకారాన్ని అందజేయవలసిందిగా తెలంగాణా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

నేడు ఏర్పాటు చేయబడిన కొత్త తెలంగాణా ప్రజా సమితి తెలంగాణా ఉద్యమాన్ని పటిష్టం గావించ గలదని, లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలోని ఇందిరాగాంధి అనుకూలతెలంగాణా సమితిని ఓడించడానికై వేర్పాటు వాదులకు పూర్తి మద్దతు నివ్వ గలదని వివరిస్తూ ఒక రాజకీయ తీర్మానాన్ని నేటి సమావేశంలోఆమోదించారు.

రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలనితెలంగాణా ప్రజాసమితి గైకొన్న నిర్ణయాన్ని ఈ తీర్మానంలో నిశితంగా విమర్శించారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై తెలంగాణప్రజా సమితిలో చేదోడువాదోడుగా పని చేసిన ఇతర రాజకీయ పార్టీల తోను, వ్యక్తుల తోను ఎన్నికల పొత్తును, సర్దుబాట్లను ఏర్పరచు కొనడానికి బదులుగా కొత్త కాంగ్రెసు చేతిలో "కీలుబొమ్మగా" మారినందుకు డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలోని ప్రజా సమితిని ఆ తీర్మానంలోవిమర్శించారు.

శ్రీ సత్యనారాయణరెడ్డి విమర్శ

రాజకీయ పార్టీగా ప్రజాసమితి మార్పు చెందక ముందు ప్రజాసమితి కార్యవర్గంలో సభ్యుడైన శ్రీ సత్యనారాయణరెడ్డి కూడా డాక్టర్ చెన్నారెడ్డి అనుసరిస్తున్న ఇందిరా గాంధి అనుకూల విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణారాష్ట్ర సాధనకై ఒక యునైటెడ్ ఫ్రంట్‌గా నూతన తెలంగాణా ప్రజాసమితి వ్యవహరించగలదని శ్రీ సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలోని ఇందిరాగాంధి అనుకూల ప్రజాసమితిని వ్యతిరేకించడమే నూతన సంస్థ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

1956 నుంచి కూడా డాక్టర్ చెన్నారెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల సాధనకై ప్రజా ఉద్యమాలను ఏ విధంగా వినియోగించుకున్నదీ ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.

ఎస్. ఎస్ పి రాష్ట్ర శాఖ కార్యదర్శి, సమావేశం కన్వీనర్ అయిన శ్రీ ఎస్. నరసింహారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను రాజకీయ సమస్యలతోను, మధ్యంతర ఎన్నికలతోను మిళితంగావించి, తెలంగాణా ఉద్యమాన్ని డాక్టర్ చెన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

విద్యార్థి నాయకుడు శ్రీ రమాకాంత్ ప్రసంగిస్తూ, తెలంగాణా ప్రజలకు ఉద్దేశ విరోధిగా ముఖ్యమంత్రి పరిగణింపబడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెను పరామర్శించడానికి ఆస్పత్రికి డాక్టర్ చెన్నారెడ్డి వెళ్ళినందుకు తీవ్రంగా విమర్శించారు. డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలో వున్న తెలంగాణా ప్రజా సమితితో సంబంధాలను తెగ త్రెంపుకొని చేసుకోవలసిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ప్రజాసమితి ప్రదర్శిస్తున్న ఇందిరాగాంధి అనుకూల వైఖరి, తెలంగాణా ప్రజల ప్రయోజనాలకు హానికరమని శ్రీ టి. ఎమ్. అంజయ్య అన్నారు.

రిపబ్లికన్‌పార్టీ నాయకురాలు, శాసన సభ్యురాలు శ్రీమతి జె ఈశ్వరీబాయి తమ ప్రసంగంలో, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఆందోళన జరిగిన కాలంలో ప్రజలు అనుభవించిన కష్టనష్టాలను గురించి వివరించారు

తెలంగాణా ప్రజాసమితి సంస్థాపక సభ్యులలో ఒకరైన శ్రీ ప్రతాప్‌కిశోర్ నేటి సమావేశంలో ప్రధాన రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, తెలంగాణా ప్రజాసమితి రాజకీయాలతో తనతో (చెన్నారెడ్డి) ఏకీభవించనందుకు తనను (ప్రతాప్‌కిశోర్) ఇతరులను ముఖ్యమంత్రి అనుచరులుగా డాక్టర్ చెన్నారెడ్డి ఆరోపించారని, కాని ఇప్పుడు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధిని సమర్థించడం ద్వారా డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి "బంటు"గా తనకు తానే నిరూపించుకున్నారని అన్నారు.

శ్రీ బద్రివిశాల్‌పిట్టి ఎస్. ఎస్. పి. (ప్రెసిడెంట్ ఎస్. పి.), శ్రీ రఘువీర్‌రావు, శ్రీ జి సత్యనారాయణరావు(పాత కాంగ్రెసు), శ్రీ తుమ్మల వాణి (రాష్ట్ర ఎస్. ఎస్. పి. కార్యదర్శి), శ్రీమతి వాణీరమణరావు ప్రభృతులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయానికే బ్రిటన్ నిర్ణయం?

ఢిల్లీ పత్రికాగోష్ఠిలో ప్రధాని హీత్ సూచన: లండన్ వైఖరికి ఇండియా ఆక్షేపణ

న్యూఢిల్లీ, జనవరి 10 దక్షిణాఫ్రికాకు ఆయుధాలను విక్రయించడానికే బ్రిటన్ అంతిమంగా నిర్ణయించవచ్చునని బ్రిటన్ ప్రధాని శ్రీ ఎడ్వర్డ్ హీత్ నేడిక్కడ స్పష్టంగా సూచించారు.

ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధితో చర్చలు జరిపిన వెంటనే శ్రీ హీత్ పత్రికలవారితో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాతో సైమన్ స్టౌన్ ఒడంబడిక క్రింద ఆయుధాలను విక్రయించాలన్న ప్రతిపాదనను గట్టిగా సమర్థించారు

"హిందూ మహా సముద్రంలో వాణిజ్య మార్గాల విషయమై మాత్రమే మేము ఆసక్తితో వున్నాము హిందూ మహా సముద్రంలో సోవియెట్ యూనియన్ ఆధిపత్యం హెచ్చడం మాకు ఆందోళన కలిగిస్తున్నది" అని ఆయన చెప్పారు

గంటసేపు జరిగిన పత్రికా గోష్ఠిలో, వివాదాస్పదమైన ఆయుధాల విక్రయం అంశం గురించి మాత్రమే ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చింది

దక్షిణాఫ్రికాకు ఆయుధాలను విక్రయించాలని బ్రిటన్ నిర్ణయిస్తే, కామన్‌వెల్త్ విచ్ఛిన్నం కావలసిన అగత్యం ఎంత మాత్రమూ లేదని శ్రీ హీత్ స్పష్టంచేశారు.

వచ్చేవారంలో సింగపూర్‌లో ప్రారంభం కానున్న కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశంలో దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయం సమస్య గురించి కూలంకషంగా చర్చించడం జరుగగలదని శ్రీ హీత్ వెల్లడించారు కామన్‌వెల్త్ ప్రధానుల సభలో బ్రిటిష్ ప్రతిపాదనను గట్టిగా సమర్థించడం జరుగగలదని కూడా ఆయన తెలియజేశారు.

హిందూ మహాసముద్రంలో సోవియెట్ ఉనికివల్ల ఉత్పన్నమైన ప్రమాదాన్ని ఇండియా ఎందుకు "గమనించజాలక పోతున్నదని" పత్రికలవారు ప్రశ్నించగా, "ఇండియా ఈ విషయాన్ని స్పష్టంగా గమనించినదనే నేను భావిస్తున్నాను" అని శ్రీ హీత్ సమాధానమిచ్చారు

ఇండియా, బ్రిటన్‌ల సంబంధాలు అత్యంత స్నేహదాయకంగా వున్నవని శ్రీ హీత్ చెప్పారు

"శ్రీమతి ఇందిరా గాంధితో నా చర్చలు ఫలప్రదమైనవే కాకుండా అత్యంత హర్షదాయకమైనవి. అయితే మన రెండు దేశాల మధ్య పెద్ద ద్వైపాక్షిక సమస్య లేవీ లేవు ఇది నాకు చాలా సంతృప్తిని కలిగించింది" అని శ్రీ హీత్ వివరించారు

జాతి విచక్షణ విధానాన్ని అవలంబిస్తూ దక్షిణాఫ్రికాకు బ్రిటిష్ ఆయుధాల విక్రయం పునరుద్ధరణపై, హిందూ మహా సముద్రంలో సైనిక స్థావరాల నిర్మాణంపై ఇండియా తీవ్ర ఆక్షేపణ తెలిపింది నేడిక్కడ రెండు గంటలపాటు జరిగిన చర్చలలో బ్రిటిష్ ప్రధాని శ్రీ హీత్‌కు, ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఇండియా వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది

ఈ రెండు అంశాలపై ఉభయ దేశాల ప్రధానులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది

ఆయుధాల విక్రయం సమస్యపై కామన్‌వెల్త్ నుంచి వైదొలగగలమని కొన్ని ఆఫ్రికన్ దేశాలు బెదిరించిన దృష్ట్యా, ఈ సమస్యను పరిష్కరించడానికి సింగపూర్‌లో జరగనున్న కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశంలో గట్టి ప్రయత్నాన్ని చేయాలని ప్రధాన మంత్రులిద్దరు అభిప్రాయ పడినట్లు తెలుస్తున్నది

బీహార్‌లో నూతన మంత్రుల నియామకం

పాట్నా, జనవరి 10 బీహార్‌లో నేడు 15 మంది నూతన మంత్రులు రాజభవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఐదుగురు కాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు

వీరితో, శ్రీ కర్పూరీ ఠాకూర్ నాయకత్వానగల సంయుక్త విధాయక్ దళ్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 26 కు పెరిగింది

నేడు ప్రమాణ స్వీకారం చేసిన కాబినెట్ మంత్రులలో శ్రీ విజయకుమార్ మిత్రా, శ్రీ రామదేవ్ మహతో, శ్రీ రామ్ కృపాల్‌సింగ్ జనసంఘానికి చెందినవారు

పోలీసులను ధిక్కరించి ఢిల్లీలో గురుద్వారాల ఆక్రమణ

సిక్కులపై బాష్పవాయు ప్రయోగం

న్యూఢిల్లీ, జనవరి 10 · నేడు పాత ఢిల్లీలో సాయుధులయిన సిక్కుల గుంపు ఆక్రమించిన చరిత్రాత్మకమైన గురుద్వారాను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న తుది ప్రయత్నంలో సాయంత్రం పోలీసులు పలుమార్లు బాష్పవాయువును ప్రయోగించారు

16 మంది సిక్కులుగల ఈ గుంపు గురుద్వారా సీస్‌గంజ్‌ను తిరిగి ఢిల్లీ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ సంతోఖ్‌సింగ్‌కు అప్పగించిందని 6 గంటలపాటు నిరీక్షించి, పిమ్మట, సాయుధ పోలీసు దళాలు, సరిహద్దు భద్రతా దళం కార్యరంగంలోకి దిగాయి

నేడు అతి విచిత్ర పరిస్థితులలో పాత ఢిల్లీలోని గురుద్వారా సీస్‌గంజ్‌ను న్యూఢిల్లీలోని బంగ్లా సాహెబ్‌ను సాయుధులయిన సిక్కుల గుంపులు స్వాధీనం చేసుకొన్నారు

రెండు గురుద్వారాలలో ఆదివారం ప్రార్థనల సందర్భంగా గుమిగూడిన పౌరులను భయపెట్టి చెదరగొట్టడానికి సాయుధ సిక్కులు అనేకసార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ప్రబంధక్ కమిటీనుండి అజ్మాయిషీ తీసుకొనే వుద్దేశంతో వారు గురుద్వారాలోపల తలుపులకు గడియలు బిగించారు.

తెలంగాణాలోని స్థానాల సమస్యపై తీవ్ర సంచలనం

మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు ఢిల్లీ పయనం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 10 : తెలంగాణా ప్రాంతంలోని వివిధ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించుటలో ప్రజాసమితి నాయకులు, కొత్త కాంగ్రెస్ నాయకులు పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున హైదరాబాద్‌లో రాజకీయ నాయకులందరి దృష్టి ఢిల్లీపైనే ఉన్నది.

వరంగల్లు నుండి లోక్‌సభకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా, రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి వి నరసింహారావు పోటీ చేయాలని పార్టీ నాయకులలో కొందరు భావిస్తున్నారు. అయితే ఈ స్థానంలో తనకు బదులుగా తన కుమారుడైన శ్రీ రంగారావుకు పార్టీ టికెట్ ఇప్పించడానికి శ్రీ నరసింహారావు కృషి చేస్తున్నారు నేడు ఆయన, శ్రీ రంగారావుతో సహా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

అయితే లోక్‌సభకు పోటీ చేయుటానికి శ్రీ నరసింహారావు అంగీకరించనిపోతే, వరంగల్లు నుండి కొత్త కాంగ్రెస్ పార్టీ టికెట్ శ్రీ సుదర్శనరెడ్డికి లభించవచ్చునని తెలుస్తున్నది.

తనకు వరంగల్లు స్థానం లభించకపోతే కరీంనగర్ స్థానమైనా కేటాయించాలని శ్రీ పి. వి రంగారావు కోరుతున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణా ప్రాంతంలో నాలుగు స్థానాలకు మాత్రమే పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి ఇప్పటికి నిర్ణయించినట్లు తెలుస్తున్నది. వీరిలో సూర్యాపేట మునిసిపల్ ఛైర్మన్ శ్రీ వి నరసింహారెడ్డి పేరుకూడా ఉన్నది. ఈయన నల్గొండ నుండి పోటీ చేయగలరట.

మిర్యాలగూడ నుండి శ్రీ జి. ఎస్ రెడ్డి పోటీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందువలన ఈ రెండు స్థానాలలో కమ్యూనిస్టు పార్టీతో ఐక్యత ప్రసక్తి లేనట్లే.

తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించే ముందు, ప్రత్యర్థి పార్టీ జాబితాలు వెల్లడి కావాలని కొత్త కాంగ్రెస్ నాయకులు, ప్రజా సమితి నాయకులు కూడా వేచి చూస్తున్నారు.

తెలంగాణా సమితి అభ్యర్థుల విషయమై 17న నిర్ణయం

హైదరాబాద్, జనవరి 10 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో తెలంగాణాలోని 14 స్థానాలకూ తెలంగాణా ప్రజాసమితి తన అభ్యర్థుల పేర్లను జనవరి 17 న ప్రకటిస్తుందని సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ జి రాజారామ్, ఎం. ఎల్. ఏ, నేడిక్కడ తెలియచేశారు

దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరు తేదీ జనవరి 15 అని నిర్ణయింపబడినది. సమితి ఎన్నికలసంఘం అప్పుడు సమావేశమై అభ్యర్థుల విషయంలో తుదినిర్ణయం చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ ఎస్. ఎస్. సి. (10 వ తరగతి) పరీక్షా ఫలితాలు

HYDERABAD Jan 10 — Following is the provisional list of register numbers of the candidates who appeared for the SSC (X Class) Public Examination held in November 1970 and are declared eligible for admission to the Intermediate courses of study in Andhra Pradesh. This list is subject to final confirmation by the Andhra Sri Venkateswara and Osmania Universities.

ANDHRA UNIVERSITY AREA

Srikakulam district

8 11 14 15 16 17 20 30 31 32 39 41 55 59 60 61 62 64 67 71 74 75 78 82 85 86 88 89 90 92 to 97 100 05 09 22 23 27 28 29 31 33 to 36 38 42 47 to 49 51 to 54 57 61 64 68 71 73 74 to 77 82 98 205 11 13 18 22 27 35 47 49 52 53 55 56 to 61 65 67 70 71 74 76 77 78 90 96 97 800 08 11 20 to 24 32 34 36 39 40 45 48 52 56 58 59 60 62 63 70 71 72 74 76 79 80 85 88 89 91 92 98 99 400 03 04 10 11 33 35 41 43 44 51 63 64 66 68 78 82 85 86 88 94 501 06 07 11 16 25 32 34 37 39 44 48 49 56 57 58 65 88 600 08 10 11 16 18 19 20 21 22 to 24 35 42 63 66 70 72 76 80 88 92 94 97 700 08 09 12 14 18 19 22 to 26 31 32 36 40 41 82 84 87 88 90 91 95 to 97 801 08 10 12 26 to 28 30 35 37 40 to 43 45 48 50 56 61 62 65 66 76 78 81 84 95 900 06 09 12 13 15 17 18 20 21 24 25 40 48 52 55 58 59 60 61 62 65 69 72 76 87 89 93 96 97 98 99

1000 03 25 29 31 32 34 39 43 71 72 73 74 76 77 to 79 81 82 98 102 03 05 06 to 08 13 16 19 20 to 24 27 33 36 37 41 42 43 46 47 50 51 52 54 55 56 59 64 65 66 to 68 72 73 82 85 86 88 to 91 93 94 95 200 03 to 08 14 16 17 22 24 26 to 28 37 40 41 52 54 56 71 72 76 79 82 85 97 98 305 06 07 10 12 to 14 19 20 20A 20B 29 33 to 38 40 46 48 50 51 53 54 56 57 61 64 65 68 71 75 to 77 79 85 86 87 89 401 02 11 to 14 17 18 20 23 27 to 30 34 35 43 55 64 65 66 68 66 to 69 72 75 76 80 81 85 88 89 91 to 94 96 97 501 04 05 06 08 09 12 16 17 25 26 28 29 41.

Visakhapatnam dist.

1546 48 52 54 56 57 59 63 66 67 69 70 to 74 78 82 to 85 87 88 91 to 94 97 98 600 02 03 07 08 11 15 17 18 20 21 23 25 27 29 30 32 33 45 to 48 51 to 53 58 60 to 62 67 to 70 73 to 76 78 to 81 84 85 88 91 92 99 701 03 04 12 15 21 31 32 33 36 to 43 45 49 50 51 54 56 62 64 71 73 76 80 to 83 85 87 89 to 91 95 96 98 to 802 07 08 10 12 22 25 26 28 30 32 42 48 61 62 64 65 67 74 85 86 91 900 02 10 11 17 24 26 21 23 24 34 40 to 44 47 48 50 54 59 68 70 70A 82 87 89 90 93 to 96

2000 01 to 04 06 to 09 19 22 24 35 38 45 48 55 57 to 60 62 63 64 66 67 81 115 to 19 25 to 29 35 36 38 42 47 49 50 52 54 56 58 59 61 68 70 78 79 80 93 98 99 202 03 10 11 12 16 18 19 20 23 25 26 to 28 37 38 41 45 to 47 49 50 52 54 55 80 82 83 86 301 03 04 06 08 12 14 15 20 to 30 32 38 32 34 to 40 45 46 49 52 57 58 61 to 63 65 67 68 70 74 75 76 80 85 39 91 to 93 99 400 01 02 08 09 11 13 to 15 17 10 22 23 to 25 26 39 41 45 53 54 56 57 58 60 63 67 68 70 72 75 78 80 83 87 81 83 87 89 90 91 97 99 500 02 05 06 08 09 12 14 15 17 21 22 25 27 29 35 36 38 40 42 44 46 49 50 51 52 55 to 57 61 62 to 65 67 to 69 71 73 80 81 84 86 98 601 01A 04 12 14 18 21 24 27 to 30 32 34 to 38 40 41 44 45 48 49 58 to 59 67 69 70 72 73 75 76 82 84 86 90 92 93 95 98 99 96 703 10 11 14 18 21 23 28 29 32 34 39 40 46 50 51 53 54 56 58 60 67 69 to 72 87 89 91 92 94 95 801 04 05 09 13 15 17 20 to 25 28 32 46 50 55 62 68 69 74 81 96 98 99 906 11 13 27 28 30 37 42 47 49 59 to 61 69 74 85 to 87 91 93 98 99

3002 06 07 09 15 19 to 22 27 to 29 32 33 35 44 57 to 59 61 65 66 75 88 89 93 94 96 98 99 101 05 06 08 11 13 14 15 19 to 24 26 27 29 to 33 35 39 45 49 51 53 to 55 79 80 82 85 87 90 95 97 201 04 05 08 14 18 20 25 26 27 28 34 06 to 56 59 63 67 70 72 81 87 92 94 98 300 02 09 13 14 22 25 34 39 45 54 55 59 61 63 84 67 69 77 to 80 82 84 to 87 89 to 95 97 to 404 06 to 08 10 11 17 19 23 25 to 29 31 to 33 36 39 45 48 to 51 54 57 59 60 65 67 68 74 85 87 88 to 91 93 94 502 05 08 09 to 11 22 31 33 35 36 39 40 42 44 54 55 59 68 79 85 87 91 93 608 14 16 17 20 to 24 30 34 64 36 39 59 60 66 to 68 70 72 73 75 82 84 86 89 92 95 96 to 707 09 12 13 16 21 23 to 26 31 39 41 to 44 51 53 54 55 62 66 70 72 73 76 77 80 83 86 93 to 96 98 99 801 04 to 06 09 10 13 14 17 to 20 25 29 35 to 28 42 to 45 47 50 to 55 57 58 66 67 69 77 78 84 93 96 to 98 900 to 04 08 16 23 24 31 34 to 37 39 42 45

East Godavari dist.

3948 51 52 55 56 60 to 62 64 66 70 72 86 94

4014 15 21 26 to 31 37 38 40 42 50 54 60 61 to 65 72 74 to 78 94 99 105 06 08 09 10 15 16 19 to 22 30 33 34 37 44 49 56 to 58 61 67 72 75 to 77 80 84 85 92 93 94 201 05 12 14 15 24 25 29 31 32 34 40 42 to 45 51 53 54 68 71 73 to 80 86 93 98 302 05 06 09 to 11 16 to 20 25 to 29 35 37 to 41 43 to 54 58 60 63 to 68 71 74 79 83 85 86 88 95 411 20 26 30 40 52 55 60 63 64 67 69 77 79 81 85 86 90 to 92 94 to 502 04 05 08 15A 16 to 19 23 24 27 to 29 31 33 35 to 37 45 57 58 61 62 66 70 to 72 75 77 80 83 86 97 600 01 03 07 09 10 26 28 29 32 34 39 40 44 47 64 67 69 70 71 75 77 79 to 82 84 85 91 95 703 07 11 17 25 32 33 34 36 38 43 45 46 49 to 52 54 to 57 60 63 64 66 76 78 84 88 93 97 800 09 15 18 23 26 to 28 30 34 35 41 51 53 to 60 62 64 69 85 91 96 98 99 910 15 20 21 25 32 36 42 56 to 61 64 to 67 70 to 74 76 to 78 82 83 94 97

5000 01 to 08 10 11 13 14 16 17 20 21 22 25 to 27 31 36 38 45 47 50 to 54 56 57 59 62 63 66 to 72 74 75 77 81 82 83 87 94 103 07 21 26 27 29 35 46 50 57 60 65 to 68 71 72 89 90 93 94 98 to 200 04 06 13 16 17 25 34 36 38 42 46 55 56 60 64 65 71 73 to 75 79 84 85 93 95 304 07 10 14 15 18 19 32 39 40 43 55 60 61 72 75 78 81 82 83 85 to 87 91 to 95 401 04 05 06 07 09 15 16 18 32 33 34 37 38 41 42 47 52 55 57 58 67 71 74 77 87 89 92 93 96 to 502 04 05 07 08 to 12 14 18 20 to 22 24 to 27 33 34 40 43 44 47 49 51 60 to 64 67 78 81 to 83 87 to 89 91 92 95 to 97 602 05 11 14 16 18 19 20 21 26 30 32 34 to 38 42 43 45B 47 53 55 58 59 62 to 64 66 67 68-I 84 86 83 92 95 700 02 03 08 13 16 18 20 23 36 39 41 43 46 49 50 51 55 64 65 69 70 to 72 78 79 85 88 94 97 99 800 01 04 06 07 09 10 11 13 15 to 20 25 29 30 35 to 37 39 40 43 44 49 54 58 62 63 65 67 72 73 74 75 76 77 to 82 84 87 90 91 to 99 901 04 09 10 14 15 18 20 27 28 33 36 to 41 45 to 48 50 51 60 66 67 69 71 84 87A 88

6008 11 15 18 49 20 21 28 30 31 32 36 38 39 42 43 51 52 58 54 56 59 63 65 68 69 70 71 73 75 to 77 78 79 80 81 85 86 87 88 89 95 96 97 98 99 100 02 04 07 08 09 15 17 18 19 21 23 24 27 28 29 30 31 34 45 46 47 48 49 52 55 58 59 63 65 68 70 73 75 79 80 81 86 87 89 91 93 96 97 99 200 01 02 04 07 08 09 10 11 13 19 20 22 23 26 29 30 32 33 35 39 42 43 44 45 46 48 49 50 51 55 57 59 60 61 62 64 65 67 68 69 70 72 to 74 78 to 81 84 40 to 42 45 46 51 53 54 56 59 63 65 to 70 74 78 79 81 91 95 98 505 09 10 14 17 18 20 21 27 31 38 42 52 56 59 60 61 69 76 80 97 602 04 15 22 24 27 40 41 44 54 56 59 60 83 95 700 02 12 18 19 21 22 23 28 31 32 35 36 39 40 46 52 54 55 57 60 66 69 71 84 85 91 803 06 10 11 12 15 16 17 19 27 32 50 51 54 55 68 61 62 63 71 73 74 77 80 85 87 89 98 980 01 04 07 08 24 26 33 86 42 52 54 56 64 65 66 70 71 73 74 76 77 90 91 996

East Godavari dist.

RAZOLE

22917 18 19 20 21 22 23 24 25 38 46 50 53 54 57 58 59 61 62 63 64 67 68 71 74 77 78 79 80 83 84 87 88 89 91 94

West Godavari district

6299 7003 06 09 12 13 14 16 22 29 34 37 39 44 to 51 53 54 55 57 62 64 65 66 71 73 77 79 80 82 85 86 88 90 91 92 111 12 13 14 16 19 21 22 23 24 27 28 30 31 32 to 34 36 to 39 44 46 49 52 55 56 58 59 60 63 73 74 77 79 80 81 83 86 87 89 91 92 93 94 96 97 to 201 04 05 06 08 09 to 13 16 20 23 28 30 34 to 37 46 48 50 52 54 to 56 60 to 62 64 66 68 71 73 75 78 81 82 86 88 90 92 96 to 98 301 05 to 09 12 15 19 20 32 35 37 38 42 43 47 53 55 to 57 61 68 71 74 to 78 83 84 90 94 98 405 06 08 13 14 16 18 23 to 25 27 to 30 33 to 37 39 41 42 46 47 49 50 53 56 58 60 to 65 68 71 to 74 76 78 to 81 89 91 92 96 502 to 04 07 13 13-A 17 21 22 24 26 27 29 30 31 32 35 36 38 39 41 45 56 61 62 64 65 66 69 to 72 74 75 77 to 79 81 84 85 89 93 97 600 03 19 23 26 32 40 41 to 44 49 51 54 55 63 65 to 67 69 70 81 89 to 91 94 97 99 703 08 16 19 21 22 24 26 34 36 38 to 40 42 46 78 48 52 57 58 63 68 78 to 77 85 84 92 95 99 803 04 07 15 20 24 34 37 38 41 45 46 48 58 63 69 70 73 78 80 84 85 87 902 03 04 06 07 09 10 14 19 20 24 26 30 31 36 37 39 42 to 46 49 50 52 53 57 60 63-A 64 66 68 71 77 80 83 84 88 92 96 97

8003 04 06 07 09 to 11 13 14 16 18 21 22 23 25 26 30 to 33 35 37 42 44 47 48 55 59 83 85 to 87 93 95 98 104 05 13 16 25 31 to 37 39 to 41 43 to 49 53 55 57 64 85 87 90 200 01 04 06 to 09 11 20 29 30 33 to 39 41 43 45 47 48 to 57 59 62 68-A 71 72 82 83 86 87 89 90 95 312 13 17 18 20 to 22 25 to 29 31 32 38 41 45 46 57 59 60 71 78 83 84 406 11 12 15 17 20 22 to 24 27 28 34-A 38 40 41 47 55 56 59 62 63 65 to 67 70 72 76 79 84 85 88 90 to 94 96 98 99 502 06 19 20 22 28 31 34 36 41 42 43 45 46 48 49 51 57 58 63 66 67 71 72 74 78 92 603 16 24 26 27 28 37 41 to 43 51 53 54 55 57 to 61 67 70 71 74 96 97 99 700 04 14 16 16 19 37 39 40 42 45 52 55 58 60 61 63 64 65 67 69 79

Krishna dist.

8795 97 800 02 06 07 14 26 28 30 32 34 36 37 48 46 52 55 59 61 62 65 70 71 79 92 95 98 903 10 12 13 18 19 27 29 31 33 to 35 38 44 46 47 49 51 58 56 59 61 to 63 69 70 72 78 84 87 88 89 98

9002 07 11 13 17 20 22 25 27 34 36 41 43 to 45 54 55 66 68 50 75 76 78 80 82 88 89 91 96 185 22 27 29 34 41 43 44 45 46 46 49 53 59 62 63 78 80 83 90 91 92 98 98 200 09 12 17 20 24 25 31 33 36 39 42 43 53 54 57 58 60 66 73 75 82 83 89 90 93 96 97 99 300 to 02 11 25 28 31 32 33 38 40 42 46 49 51 54 56 59 60 62 63 65 72 74 75 76 83 85 86 91 403 04 05 12 14 19 20 21 24 75 38 39 42 44 45 48 50 to 53 56 60 70 74 76 86 90 91 94 95 97 506 17 19 20 21 23 25 26 27 35 39 45 47 56 59 62 66 68 70 76 83 84 94 95 96 99 600 04 05 15 16 18 19 33 38 42 50 51 55 58 60 62 72 76 78 81 84 86 92 93 705 08 10 15 16 17 19 21 25 40 41 42 46 49 52 58 61 66 69 76 83 84 86 88 91 93 95 98 803 04 05 10 15 16 36 39 42 43 to 47 49 50 52 to 55 57 59 to 62 64 to 67 69 to 72 81 to 90 98 99 906 08 10 11 13 16 21 24 38 39 40 42 43 44 52 53 to 56 58 63 64 65 67 68 72 85 87 88 89 91 94 95

10005 10 12 14 15 17 18 to 24 26 28 29 30 32 34 35 37 38 42 43 45 47 49 to 51 55 to 59 63 68 71 73 77 78 104 to 08 10 11 13 15 22 28 32 39 40 42 43 44 51 52 63 66 67 68 69 71 73 76 85 89 91 93 94 96 97 202 03 12 15 19 20 28 29 32 34 66 67 69 77 81 90 91 96 97 301 02 03 04 to 08 10 to 12 15 16 19 22 26 27 29 34 to 36 37 38 41 42 45 48 50 52 60 67 to 69 74 81 82 84 86 88 90 to 93 400 01 03 07 08 12 14 16 19 22 26 27 35 39 46 48 to 52 58 59 62 63 69 74 86 92 94 to 98 503 05 11 16 17 20 25 32 39 40 43 44 49 50 56 57 61 64 68 71 72 74 76 77 79 81 to 88 90 91 96 98 600 to 03 07 09 12 14 16 17 21 24 to 26 29 32 33 39 40 45 52 54 57 65 75 80 89 90 92 96 704 05 07 to 10 14 17 21 22 25 to 28 30 31 33 37 40 to 42 52 57 60 65 67 69 71 73 79 81 86 88 94 96 99 807 15 24 29 31 35 36 37 42 48 49 51 60 69 74 75 77 79 81 to 83 85 86 88 89 93 95 97 906 08 11 14 to 16 18 19 23 24 27 30 32 35 42 46 48 50 51 54 55 57 59 60 62 63 64 67 71 72 73 77 85 87 92 93 94

11007 08 10 13 16 17 21 24 to 26 29 32 to 35 37 40 41 65-B 66 68 70 71 74 75 93 98 105 to 07 12 21 22 27 to 32 34 36 39 to 41 46 52 to 54 63 66 67 70 72 74 75 79 80 86 89 91 94 95 207 12 15 16 to 19 21 26 27 29 44 51 52 58 to 60 70 82 85 88 89 92 95 to 97 306 07 10 to 12 17 20 30 31 36 42 48 49 51 53 58 61 62 65 69 70 73 74 76 77 81 401 07 11 17 24 33 36 39 41 42 43 45 46 47 53 55 56 58 to 61 61-A 62 64 68 72 74 83 85 87 89 91 92 94 96 97 500 05 09 12 13 17 18 27 28 29 82 33 35 38 43 44 to 47 49 to 52 61 77 78 80 to 83 85 to 88 90 91 94 97 98-A 600 02 05 06 09 10 11 14 18-A 24-A 25 26 27 29 33 36 37 40 41 to 44 46 51 52 55 57 60 62 63 67 69 70-A 72 76 77 77-A 78 80 83 84 86 88 89-A 92

Guntur dist.

11694 96 98 707 08 to 11 14 15 18 19 21 24 32 36 48 54 57 62 63 66 70 74 75 78 84 88 89 92 94 to 801 09 10 13 15 21 27 30 31 34 36 37 39 to 41 45 47 50 55 56 60 61 62 63 69 70 to 72 75 77 99 901 16 18 to 22 24 to 26 30 to 33 36 40 43 44 49 50 52 54 57 59 61 63 67 70 73 74 79 83 to 85 89 91 to 94 97

12000 02 05 08 09 10 12 to 14 17 19 21 22 24 25 27 28 29 31 33 to 35 37 39 40 44 47 49 53 55 57 59 63 to 66 74 to 79 81 to 85 87 88 89 96 98 101 03-A 06 07 09 12 to 14 16 to 19 28 32 33 36 37 42 43 51 54 57 61 74 78 89 90 92 93 96 97 to 201 06 08 10 12 14 15 19 20 25 28 30 to 33 36 to 39 41 44 47 to 49 51 53 55 64 67 71 94 97 305 12 14 19 28 29 30 33 36 to 38 42 44 45 46 48 49 57 60 61 68 65 71 72 79 80 84 92 93 95 96 98 401 03 to 06 09 10 14 15 16 20 22 28 48 52 53 56 62 64 66 70 71 72 74 77 94 95 98 512 13 14 17 20 24 29 30 31 36 39 42 44 47 49 to 54 57 61 to 71 73 74 76 77 78 81 84 85 87 91 94 95 97 99 602 03 06 07 09 12 22 24 25 29 30 31 33 36 37 40 45 50 51 54 56 61 62 63 65 66 70 72 74 76 77 79 83 85 86 88 89 90 704 09 12 13 16 19 25 27 29 to 31 34 36 to 40 42 43 46 to 48 50 52 54 55 57 61 to 63 65 67 69 75 79 80 82 85 86 88 94 to 96 98 802 04 08 10 to 15 18 19 22 23 to 26 29 to 81 46 48 52 58 60 69 75 79 80 87 902 07 08 12 14 24 29 30 31 33 34 35 38 39 40 41 43 to 46 49 52 to 54 58 64 66 72 73 75 77 78 to 80 92 94 95

13002 09 12 14 16 19 20 22 27 to 30 33 35 37 39 42 48 to 51 54 55 57 58 61 63 66 71 72 74 76 79 to 83 86 88 91 92 95 97 to 99 101 to 09 15 18 22 23 24 25 31 33 to 35 39 40 42 43 47 48 50 53 54 58 60 61 63 to 66 70 to 73 78 79 84 to 86 87 89 90 96-A 200 01 04 09 10 12 14 16 16 18 19 20 22 25 to 33 35 36 39 42 43 46 to 48 51 57 60 to 62 67 to 69 71 76 81 to 84 86 to 90 92 94 to 97 303-A 09 12 14 15 16 20 22 to 24 29 to 31 33 to 36 39 40 44 to 47 50 52 55 to 57 59 65 67 70 to 72 75 76 79 82 83 86 92 93 94 97 490 01 06 16 17 19 21 24 26 27 35 to 37 40 44 45 51 to 53 61 62 66 67 69 72 74 77 79 85 88 91 93 94 95 99 504 05 06 07 11 12 22 27 28 35 36 38 39 to 41 44 45 47 to 49 51 52 55 56 59 to 61 63 to 72 75 to 78 80 to 83 86 88 96 97 98 604 07 08 11 13 to 16 24 28 29 31 32 33 35 to 39 41 42 45 to 48 50 53 59 60 66 67 69 70 72 78 78 80 88 89 90 92 94 98 700 04 02 04 05 06 08 09 14 16 18 36 18 20 22 98 to 25 27 to 31 33 37 to 39 41 43 44 47 50 52 54 to 57 59 62 65 71 73 to 77 81 82 84 85 90 92 94 96 98 801 to 05 09 11 12 16 18 19 22 23 25 27 to 31 33 37 40 41 44 51 53 56 64 75 76 78 81 82 89 90 92 94 95 98 900 02 03 06 08 09 11 25 26 29 32 35 44 50 52 54 57 60 67 68 69 71 72 74 76 77 78 80 81 83 85 86 87 90 91 94 96

14000 01 03 04 05 07 10 12 13 15 16 19 22 23 41 42 43 48 49 50 56 57 73 74 75 83 84 88 94 100 02 05 07 08 12 15 16 18 19 21 23 25 28 29 33 35 41 42 43 46 50 51 54 to 57 60 61 63 64 65 67 69 71 74 to 76 78 80 81 81-A 82 83 85 86 87 88 89 90 91 95 201 03 04 09 20 22 33 39 41 43 44 to 48 53 55 56 60 62 65 66 68 69 71 76 77 78 79 85 90 91 93 94 97 98 302 03 04 06 07 11 13 21 24 25 26 28 29 32 to 35 37 39 41 47 48 50 to 54 64 68 71 74 80 82 83 84 96 97 99 401 07 to 10 12 to 17 19 20 33 to 25 27 32 33 33-B 33-E 41 42 45 to 48 50 to 53 55 57 to 59 68 69 71 73 75 79 82 84 89 90 92 93 91 to 99 501 03 to 05 07 09 11 12 14 15 17 21 to 23 29 31 34 35 36 37 39 41 to 44 44-A 47 49-A 50-A 53 55 57 59 61 63 64 66 69 73 74 76 82 86 88 98 601 02 07 15 20 21 30 32 33 35 to 39 45 47 51 60 61 66 69 71 73 82 83 84 86 to 90 98 700 02 11 13 15 to 19 21 22 26 32 33 35 39 40 43 44 47 48 49 55 57 61 62 63 67 69 72 73 79 91 93 98 801 07 08 10 13 20 25 26 27 31 38 39 40 46 51 53 55 56 57 59 67 73 77 82 84 88 89 90 95 96 900 01 04 11 14 19 22 23 29 31 34 36 45 to 49 51 to 53 60 63 64 67 70 71 74 77 78 81 85 86 87 88 89 90 92 98 99

15003 and 15008

OSSC candidate

Krishna dist.

15017 18 19 30

Guntur dist.

15033 35 37 39 41

SRI VENKATESWARA UNIVERSITY AREA

Nellore dist.

15045 52 53 60 61 65 66 67 69 70 to 72 74 75 79 82 83 84 85 94 100 01 08 12 13 15 16 19 20 21 22 23 24 25 29 30 33 34 35 36 37 38 40 50 51 57 58 59 60 62 63 68 69 71 72 77 78 81 82 83 85 86 88 89 91 200 02 03 04 05 07 11 13 14 19 22 24 27 28 30 31 32 34 36 37 38 40 41 42 43 45 48 49 52 57 58 60 63 65 66 85 90 92 93 94 313 17 18 24 27 31 35 37 40 50 51 53 56 58 63 64 69 70 71 74 75 81 83 86 89 96 400 03 06 07 25 30 32 36 61 62 67 69 73 74 76 82 83 84 87 89 90 91 92 93 94 505 11 23 27 37 33 40 42 43 44 45 46 48 57 59 61 65 67 73 74 84 86 87 88 89 92 98 601 02 05 12 13 18 23 33 39 42 43 45 47 49 53 62 68 73 74 79 81 83 84 85 88 92 93 98 99 700 02 03 04 06 07 08 10 11 12 16 17 18 19 20 21 31 32 33 34 35 45 46 48 60 62 72 74 76 78 79 80 81 84 85 89 90 91 92 93 94 97 99 805 06 07 10 13 15 16 19 22 24 28 30 33 38 41 43 44 45 46 47 49 50 51 59 60 63 66 71 73 77 84 85 89 93 94 96 97 906 18 19 20 21 30 31 32 36 37 38 39 40 41 45 46 48 49 50 51 52 53 56 57 58 59 60 62 63 65 67 68 71 84 91

16000 01 04 32 33 36 37 38 40 41 43 45 50 52 64 66 67 60 62 63 64 65 67 69 70 71 72 74 75 77 78 79 82 84 96 97 99 100 04 10 21 23 24 25 27 28 29 32 33 36 37 39 51 55 63 64 70 71 72 76 78 80 85 88 89 91 201 02 05 07 08 09 14 18 20 22 26 27 28 29 30 32 36 37 42 43 44 45 46 47 48 49 50 54 58 61 64 65 67 68 70 73 74 76 77 80 82 83 84 85 86 88 90 94 95 97 301 02 03 04 11 13 31 44 45 47 48 56 62 63 64 69 71 72 73 74 76 79 82 85 86 87 89 91 92 93 401 18 19 22 30 31 33 39 48 50 54 55 56

Adilabad dist.

23002 03 to 08 10 14 15 16 19 25 27 to 31 33 36 48 58 60 62 65 67 to 69 71 to 82 86 89 to 93 95 to 97 99 100 02 03 06 07 11 13 15 17 21 to 27 29 to 40 42 43 46 47 49 51-H 51-J 52 to 56 58 to 61 70 81 to 84 87-E 87-F 93 98 200 16 to 18 20 23 24 29 30 33 36-A 36-B 36-E 36-G 36-H 36-I 36-J 36-K 36-L 39 41 43 47 to 49 53 73 85 88 300 02 12 17 22 40 54-J 54-Y 55 56 58 63 82 92 to 94 98 421 42 43 to 46 48 500 01 to 11 60 63 63-B 63-I 63-J 63-O 63-P 63-T 64 to 67 87 94 626 27 28 34 40-P 49 56 88 91 713 19 30-A 22-K

Nizamabad dist.

23729 30 36 37 60 54 69 to 62 67 to 69 78 79 81 90 to 93 800 05 06 09 16 28 39 54 65 80 900 01 to 04 06 07 34 43 44 46 49 to 51 55 to 57 62 71 72 to 77 84 91 96

24002 08 17 18 33 37 51 77 82 87 108 21 27 32-A 41 46 51 56 57 63 64 70 72 to 74 201-G 201-M 03 15-G 20-H 20-O 30 32 42 47 49 50 54 56 59 66 75 76 81 to 83 85 92 97 808 22 40 to 42 47 to 51 89 400 13 15 29 37-A 51 57 61 62 66 to 69 72 73 76 97 98 500 08 to 10 18 24 36 38 40 53 57 70 76 79 87 600 04 42 43 45 46 48 51 to 53 80 91 93 95 711 12 13 14 19 20 24 29-D 31 34 43 64 65 66 69 70 to 74 76 818 24 25 48 904 17

Medak dist.

24936 to 39 41 42 44 48 51 to 53 55 56 86 to 88 90 96 to 99

25000 01 02 03 06 to 09 12 to 23 25 28 30 31 33 34 40 to 45 47 49 to 51 57 to 60 66 to 80 84 90 93 94 107 10 11 32 34 38 to 40 42 43 45 47 to 50 59 64 to 66 69 71 to 73 75 76 78 to 81 83 86 to 88 90 93 94 99 200 01 03 08 11 13 14 16 17 20 21-A 21-B 26 29 to 34 39-A 42 46 55 75 to 78 81 to 84 86 90 to 92 96 800 01 to 03 05 to 11 17 to 19 22 23 24 26 28 29 32 to 38 41 44 47 50-F 50-G 50-I 50-J 50-K 50-N 50-O 51 55 to 58 64 67 to 71 73 to 75 77 80 82 83 87 91 92 94 97 98 400 03 04 05 21 23 to 36 38 39 to 52 59 64 65 68 to 72 74 60 to 69 92 94 99 500 02 06 12 15 17 19 28 to 41 43 to 47 52 54 59 60 62 68 to 72 74 75 77 79 80 98-C 98-F 98-G 98-Z 98-Z/2 627 39 44 50 53 55 69-B 71 75 77 82 86 87 88-B 89 to 726 30 to 50 52 54 60 83 85 to 820 22 to 29 31 to 41 47 to 50 52 53 55 to 61 63 to 79 91 to 914 16 to 18 20 to 23 25 to 62 64 66 to 73 75 to 78 80 to 83 85 86 87 89 90 92 93

26004 05 to 11 13 to 15 15-A 15-B 15-H 15-I 15-J 15-K 15-L 15-M 15-N 15-O 15-P 15-Q 15-R 15-S 15-T 15-V 15-W 15-X 16 to 18 20 22 to 26 35 to 41 43 to 48 50 to 58 58-A 58-B 58-C 58-D 58-F 58-P 58-Q 58-O 58-R

Mahboobnagar dist.

26659 to 62 65 66 68 69 76 89 94 114 to 17 62 71 72 79 83 87 89 91 93 98 203 17 37 38 44 45 47 48 50 52 54 56 61 71 72 to 75 77 to 79 83 85 86 88 94 96 97 811 12 22 24 31 33 36 27 29 30 40 52 56 to 59 66 68 72 74 78 86 92 94 96 402 39 48 57 521 41 42 44 46 69 620 21 22 24 27 41 45 65 89 715 18 to 20 22 23 27 33 36 38 44 45 52 53 55 66 67 80 87 90 94 808 45 46 54 64 71 73 903-I 12 68 76 80 81

27022 35 43 55 59 62 63 68 84 88 91 92 94 95 97 106 35 37 49 56 61 63 66 67 69 71 to 73 78 to 81 83 85 92 97 98-B 98-C 98-D 98-G 98-L 98-N 201 13 21 23 34 37 to 40 50 68 70 72 to 76 78 79 83 84 87 88 91 to 93 95 337 44 51 69 72 403 04 42-P 44 45 50 51 54 67 93 500 01 02 12 16 17 27 52 55 67 608 10 10-A 10-B 27 28 35 38-A 38-B 38-C 38-D 38-H 38-I 38-L 38-P 39 40 to 45 47 48 51 54 61 67 74 75 78 82 84 87 to 90 92 94 96 97 700 01 02 05 11 22 27 29 33 34 36 to 40 42 43 45 49 to 51 56 60 62 70 74 80 83 84 88 89 91 94 95 97 803 09 18 23 24 26 28 30 31 33 34 to 36 49 61 64 to 67 70 77 83 84 86 to 88 92 913 51 55 to 57 60 76 83 90 94 98

28000 01 15 20-H 31 34 35 42 43 45 46 50 51 54 55 57 66 70 71 79 90 91 92 115 16 18 19 21 26 28 30 32 38 to 40 49 to 52 57 60 to 65 68 69 71 to 73 75 to 78 80 84 85 95 98 202 03 to 05 07 to 09 17 18 21 22 24 27 32 35 to 38 41 41-A 41-E 41-F 44 47 49 to 52 53 55 to 58 61 62 69 71 345 75 76 82 402 10 12 13 16 28 31 to 33 39 57 61-E 61-F

Karimnagar dist.

28462 63 to 69 73 to 76 77 to 82 85 to 504 06 10 to 18 20 to 24 26 29 to 43 45 46 50 to 52 54 to 63 67 to 71 75 76 78 81 to 88 87 88 90 91 93 to 96 98 600 01 to 03 15 to 23 31 33 to 37 42 to 69 71 72 75 to 88 90 to 700 11 to 13 20 to 42 44 to 48 51 to 53 55 to 72 75 76 78 81 to 85 87 to 92 95 to 803 06 to 11 13 to 23 25 to 34 37 38 41 44 to 66 69 73 to 91 93 to 99 901 to 929 31 to 33 36 38 39 41 43 46 to 52 55 to 63 67 to 69 72 75 77 to 81 83 84 84-A 85 86 87 89 91 92 to 98

29000-A 02 03 04 11 12 15 to 17 19 to 21 23 24 26 28 32 34 to 37 39 40 42 44 to 47 51 53 54 55 to 59 61 64 to 71 73 to 79 81 to 83 85 to 101 04 06 07 09 to 21 28 30 31 32 34 to 48 45 to 48 50 to 54 56 to 63 63-A 64 to 73 75 to 84 86 88 to 93 95 96 98 202 to 09 11 to 23 30 32 34 35 40 to 55 58 61 to 64 66 68 69 69-F 69-I 69-J 69-O 69-P 69-T 70 75 to 93 96 to 99 301 to 04 07 to 30 32 to 36 39 42 to 44 46 to 49 51 53 to 60 71 72-A 72-B 75 82 83 85 to 87 90 91 93 94 to 99 402 04 to 08 10 14 to 16 20 22 to 25 27 to 29 32 to 34 36 to 39 41 43 45 47 48 to 50 52 to 56 58 59 69 63 to 65 67 68 70 71 72-A 72-B 72-C 72-E 72-N 72-P 72-Q 72-R 72-S 72-T 80 95 to 99 507 08 17 28 30 37 49 52 58 59 70 79 80 81 84 to 87 95 96 99 600 01 03 04 12 23 24 26 27 29 to 36 38 40 to 42 45 to 47 51 to 54 56 57 63 67 68 74 81 83 89 90 92 93 96 99 700 02 07 to 11 17 20 25 27 28 30 31 32 33 34 36-B 54 55 58 to 60 63 65 to 67 70 to 73 75 to 78 80 81 84 86 88 96 99 800 01 04 06 16 18 20 to 25 28 30 to 38 41 42 44 to 48 50 to 53 55 to 62 67 68 70 to 73 75 to 80 84 to 89 91 to 95 97 98 900 01 to 09 11 to 17 19 20 22 23 25 to 28 30 32 to 34 36 to 38 40 to 61 63 to 77 79 80 82 83 85 to 99

30000 01 02 to 27 30 31 33 to 36 38 39 43 to 48 52 to 59 61 to 63 65 to 67 69 to 72 74 to 79 82 85 88 89 91 93 98 100 03 06 07 12 to 15 17 to 19 23 25 to 27 29 30

Govt Junior College Karimnagar

50193 193-A 193-B 193-E

30144 46 48 53 61 71 75 86 89 90 97 201 02 03 05 15 28 27 to 29 32 to 34 44 80 84 88 300 01 19

Nalgonda dist.

303 27 29 30 32 35 41 44 52 68 70 74 79 83 85 98 402 05 07 09 14 to 22 24 to 43 49 to 53 55 501 03 05 to 07 13 22 36 46 48 49 51 55 57 59 60 62 to 66 68 70 72 77 82 85 97 602 03 to 05 24 26 27 to 30 42 43 47 50 51 56 59 65 79 81 to 83 85 87 88 710 12 18 24 25 30 to 33 38 39 41 44 45 48 to 50 55 57 58 61 to 63 69 73 76 78 80 93 97 99 to 803 06 to 08 10 11 17 22 25 27 28 30 31 34 35 37 42 44 49 50 51 58 59 64 67 68-C 68-E 70-C 70-D 71 to 75 84 85 to 88 91 to 93 96 99 909 11 13 to 21 23 34 37 38 41 44 50 54 to 59 64 66 67 to 72 75 76 80 81 86 92 96 98

31000 01 02 to 07 13 14 16 to 21 25 27 34 42 44 45 48 49 51 to 53 55 62 64 74 75 132 36 38 51 74 86 89 215 16 25 36-D 36-J 91 92 96 97 322 37 39 59 62 73 74 85 to 88 97 416 18 19 36 39 41 42 51 66 to 68 72 74 76 84 91 96 98 501 07 14 16 29 to 37 40 42 44 48 49 56 57 63 to 65 76 78 86 89 95 97 601 05 08 11 13 27 28 28-A 28-B 28-C 28-I 51-A 52 to 54 62 66 67 to 69 74 76 77 83 84 85 96 97 702 03 to 15 27 28 30 to 32 36 38 41 52 55 56 59 63 70 71 to 73 75 to 80 83 85 to 91 93 to 98 808 to 13 41 57 to 59 68 65 to 67 69 70 76 77 81 87 93 95 to 97 904 14 22 25 29 32 37 40 41 50 to 57 59 62 to 70 72 73 75 to 80 85 90 92 to 98 98/2 98/3 98/4 98/13 98/18 98/19

32002 03 to 05 07 12 13 15 16 21 22 24 27 80 56 77 79 85 86 90 92 to 95 102 03 08 15 37 39 42 51 56 68 69 75 77 80 81 88 to 92 202 04 07 08 10 to 15 17 19 32 34 39 41 44 47 to 52 55 56 58 59 61 70 75 to 78 80 82 to 84 89 91 96 97 99 301 02 03 05 06 08 14 to 16 20 to 27 38 40 42 to 45 48 to 50 55 to 58 67 73 76 78 89 402 11 26 28 to 30 34 35 36 48 48-A 50 to 53 60 61 63 65 74 88 92 93 97 98 500 02 to 05 08 21 29 30 to 32 34 37 to 39 42 49 49-A 51 52 53 54 61 66 to 68 83 88 89 91 97 99 600 02 to 06 12 13 18 26 28 37 42 44 45 46 48 to 62 65 72 78 to 81 93-C 93-M

Khammam Dist.

32716 29 33 35 40 41 66 72 75 76 80 83 84 86 87 98 800 01 02 04 to 07 16 25 27 33 34 48 51 59 60 61 62 64 66 71 76 83 91 92 96 97 900 01 06 08 12 13 16 19 36 37 56 58 59 63 71 78 82 89 92 98

33003 04 06 07 13 21 37 38 47 49 58 60 to 65 68 to 71 73 74 84 to 93 97 99 101 15 38 39 67 68 76 93 97 98 202 03 06 14 15 to 17 23 30 31 45 to 47 49 to 51 55 60 67 70 73 76 78 83 to 86 88 90 91 95 97 to 300 05 10 15 19 23 28 30 31 46 49 53 to 57 60 63 73 76 to 78 81 to 84 90 91 96 401 11 14 16 17 21 to 23 28 29 31 32 34 40 47 53 58-A 59 60 62 to 64 66 99 500 03 06 26 28 29 36 44 46 to 48 60 53 66 77 to 80 86 90 92 94 95 98 99 604 13 25-A 27 29 34 38 40 41 45 47 48 54 56 63 72 76 82 86 87 89 90 95 to 97 701 02 09 16 24 25 27 30 32 33 42 43 47 52 55 58 61 64 67 68 73 74 80 85 89 99 801 02 03 04 07 08 10 to 13 23 26 27 30 32 34 85 to 38 44 48 50 52 58 56 58 60 to 64 66 73 77 80 86 89 91 96 99 801 02 04 06 07 to 14 16 to 18 20 22 28 33 36 38 42 to 45 47 51 52 53 55 59 61 65 67 68 70 to 92 94 96

34002 04 12 15 17 19 20 22 24 26 29 30 31 32 36 37 38 39 40 41 42 44 45 47 56 66 75 76 77 78 79 81 83 84 85 86 87 88 90 91 92 93 94 95 96 97 98 99 100 05 06 10 11 12 13 16 17 18 21 26 29 33 39 41 44 46 49 50 51 53 68 79 82 232 64 82 85 90 95 96 300 01 02 03 04 08 14-F 34 39 43 44 46 47 48 49 51 58 59 62 64 67 70 71 77 81 82 90 92 93 97 401 02 08 13 21 22 25 27 28 32 34 36 to 44 46 to 51 54 55 58 59 60 61 68 70 72 74 to 78 80 85 86 90 92 93 96 99 500 01 03 to 14 16 18 20 21 28 to 33 37 41 43 44 51 87 95-B 95-D 95-E 99 600 01 02 04 08 10 12 17 19 22 34 36 36 37 38 39 40 43 53 59 60 63

All districts in Telangana area

34668 73 88 704 05 08 09 12 73 806 07 09 10 11 13 14 16 18 19 20 21 26 36 39 44 45 46 48 49 50 51 54 57 61-D 61-I 62 63 66 to 902 04 06 to 23 25 to 32 32 32-A 32-D 32-F 32-G 32-H 32-I 32-J 32-M 32-Q 32-R 32-T 32-U 32-V 32-W 32-Y 33 35 39 39-A 40 42 43 45 46 48 53 54 58 60 61 65 66 70 71 73 85 86 90-J 90-K 90-L 94

35000-E 3000-F 5000-G 5000-H

35003 13 15 16 20 21 48 58 62 63 64 to 69 71 72 74 75 77 78 80 81 82 84 86 87 89 90 91 96 98 100 04 05 07 08 09 11 12 13 15 19 33 37 43 44 50 75 76 77 78 88 89 90 93 94 95 96 98 202 03 04 05 07 08 09 12 13 14 15 19 20 25 28 30 34 35 36 37 38 41 42 45 46 47 56 67 68 71 72 73 74 90 91 92 300 01 02 03 04 06 11 31 36 46 51 61 62 64 65 75 78 83 84 85 401 10 13 21 32 24 28 20 32 36 37 39 43 46 70 71 84 99 500 01 13 14 15 17 30 32 32-A 53 54 58 59 73 84 86 88 89 92 94 95 96 97 99 620 45 46 53 57 58 68 81 82 83 84 85 86 88 89 92 94 704 06 10 21 28 29 30 31 35 36 37 38 45 47 48 51 54 59 66 67 69 70 72 76 77 80 85 87 96 803 04 20 23 54 78 90 91 92 93 94 902 03 04 05 06 07 08 09 10 13 14 15 16 17 22 24 26 41

36203 06 09 10 11 15 20 24 26 27 40 42 43 44 47 51 60 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 80 84 85 87 301 39 41 42 43 48 52 54 56 57 60 61 64 67 68 70 71 72 73 74 75 77 78 79 80 82 83 84 85 86 87 88 89 90 to 96 99 401 02 03 05 07 09 16 17 18 20 27 28 32 34 37 42 47 to 67 69 70 71 73 74 to 77 79 to 88 92 95 98 99 501 to 09 17 18 19 22 26 27 28 33 to 39 42 44 69 71 75 80 81 603 04 05 06 07 21 28 32 33 34 36 41 42 50-A 69 74 78 79 82 84 90 93 94 96 714 17 25 30 31 32 to 34 43 44 to 49 52 53 55 to 58 60 to 63 66 67 74 81 82 98 806 07 09 19 25 27 to 29 35 36 38 41 to 43 45 to 49 51 53 54 61 63 64 66 67 73 81 944 48 55 to 59 89

37001 02 19 31 33 45 48 50 51 52 55 56 to 63 71 72 97 155 67 70 71 72 78 79 80 83 84 85 86 88 89 93 98 205 06 to 14 16 17 18 20 22 23 24 25 31 34 36 88 39 40 42 56 59 60 64 65 68 69 75 76 79 85 93 94 300 01 to 10 12 to 23 25 26 28 39 48 49 51 52 57 58 59 61 to 64 400 02 10 14 to 19 23 24 30 34 35 52 81 509 13 14 15 to 24 26 27 28 36 44 45 to 49 51 52 55 56 57 58 61 62 to 65 81 82 82-K 613 16 43 60 62 66 73 716 21 22 42 43 75 90 93 94 97 99 800 01 03 06 07 09 11 12 14 19 22 30 31 32 34 35 38 42 58 59 61 to 64 66 to 70 78 79 87 91 94 96 901 02 04 06 10 17 28 29 30 37 48 51 52 55 56 59 68 69 75 81 91

38002 07 11 12 to 14 43 50 54 55 57 59 73 81 85 89 91 106 10 41 59 to 61 63 65 81 82 85 88 98 99 200 200-A 200-G 12 23 27 33 37 38 39 to 43 52 56 69 70 73 76 81 83 to 86 88 92 93 to 95 98 99 302 04 08 09 12 18 19 27 34 39 48 66 67 69 75 77 80 85 405 07 506 07 11 23 24 26 27 32 34 35 44 45 53 54 62 65 72 75 79 80 89 90 93 94 95 96 to 98 601 03 10 11 to 13 18 20 25 26 46 to 48 51 66 67 68 72 to 74 76 to 78 80 to 83 85 87 to 89 91 to 94 700 08 11 15 20 21 23 25 26 29 30 32 35 37 802 to 04 06 07 09 10 12 14 to 21 23 to 33 44 50 52 59 60 62 64 65 66 74 76 78 87 96 902 04 06 09 10 16 17 18 23 26 28 30 33 34 35 36-A 36-D

39002 03 to 11 13 17 to 21 23 to 28 30 31 32 to 42 45 to 61 63 to 70 77 to 86 88 91 to 94 97 to 100 01 03 11 12 13 14 16 to 24 26 29 30 35 to 39 43 45 46 49 52 to 57 60 61 63 to 69 71 75 78 78-D 78-E 78-F 78-G 403 04 to 10 14 to 21 23 24 27 to 29 32 to 42 45 to 47 53 61 63 64 69 71 72 75 76 77 79 80 to 90 92 93 95 96 to 98 504 07 11 12 22 25 29 31 34 35 36 38 40 to 42 44 to 48 54 to 62 64 to 70 72 to 80 82 87 89 90 92 93 95 96 97 99 600 01 to 07 09 11 12

40001 to 05 11 17 20 to 23 26 33 34 36 40 44 49 55 58 76 202 04 05 07 09 36 37 41 46 54 57 to 65 67 72 77 78 86 96 301 10 to 12 14 18 32 33 35 36 39 40 46 48 52 56 to 59 68 70 to 74 78 to 80 83 84 86 87 to 94 96 98 400 01 02 04 to 10 12 14 to 20 25 27 33 34 37 38 41 706 28 29 42 47 48 51 78 to 80 83 84 87 90 to 93 95 to 801 05 11 12 51 58 61 69 76 85 92 93 906 07 16 17 19

41003 04 07 10 to 20 22 24 to 27 80 to 33 35 to 37 40 to 42 44 to 46 48 51 52 59 62 63 66 68 70 83 84 87 96 97 107 09 13 17 to 31 33 34 36 37 38 39 40 41 42 to 46 48 to 53 55 56 58 59 61 63 64 66 69 71 73 75 78 81 83 86 89 91 to 93 95 to 99 203 04 06 to 09 11 to 13 16 to 18 23 24 29 32 34 38 61 53 to 55 58 59 411 to 16 19 25 29 30 31 33 to 37 39 to 41 43 45 47 to 49 51 to 57 59 60 62 to 72 75 76 78 79 80 to 82 84 to 502 04 to 06 07 09 to 26 28 30 32 to 36 40 to 42 46 48 50 to 53 64 93 95 99 601 05 07 08 24 to 27 29 31 to 33 39 41 57 61 63 64 65 71 77 702 to 04 05B 902 03 to 15 18 to 20 22 to 28 32 37 41 to 43 45 47 54 58 60 63 66 69 72 to 74 76 to 79 81 84 92 to 94 95 to 99

42004 07 09 12 14 18 20 22 23 25 to 28 30 35 39 41 to 49 52 54 55 57 58 59 60 63 to 67 69 70 74 77 78 82 87 88 92 to 96 98 to 102 04 to 07 09 to 12 14 17 21 to 29 31 33 to 52 55 to 63 65 to 68 70 71 73 75 76 77 83 94 96 98 99 201 02 09 10 12 13 16 19 24 25 27 29 30 to 32 35 to 38 40 43 44 47 50 59 63 66 87 76 81 83 84 96 97 99 300 05 26 27 28 36 to 38 40 to 42 44 46 48 to 50 52 to 55 57 59 61 64 66 76 81 to 88 89 to 97 99 400A 400B 400C 400D 03 10 to 21 23 to 26 28 to 32 35 38 40 53 54 58 68 71 73 75 78 79 84 86 87 90 504 to 19 39 40 52 56 66 to 70 72 76 78 80 81 86 88 89 90 91 to 95 97 600 to 06 09 11 805 06 20 24 to 30 49 55 63 94 946A 953 60 78 82 84 87 89 90 91 96

48001 to 08 11 to 13 15 20 22 31 to 33 38 40 42 to 47 51 53 to 56 59 61 to 67 69 to 72 74 to 77 79 80 84 to 86 89 to 96 98 99 102 to 16 22 to 25 27 42 44 45 to 48 49 to 51 53 to 55 57 58 62 to 66 68 70 to 72 75 76 79 80 83 86 88 89 92 94 98 200 09 11 14 15 18 24 28 29 34 39 40 42 43 44 50 55 61 66 67 76 78 80 95 98 323 44 401 to 05 07 to 34 36 to 47 49 50 52 to 60 62 to 71 73 74 76 to 83 85 86 87 89 to 94 96 98 to 503 05 to 30 32 to 36 38 to 42 44 to 47 53 54 56 59 60 61 63 66 68 69 to 72 76 78 79 81 82 84 85 94 95 602 03 05 06 10 11 13 28 31 to 33 37 to 47 52 54 56 60 61 64 to 67 72 to 75 77 to 79 81 83 to 85 89 to 91 93 96 to 98 700 700A 700B 01 to 09 09A 11 to 15 17 18 20 to 24 24A 26 27 27B 28 29 29A 30A 31 31A 34 36 to 38 40 41 43 45 to 48 50 to 52 56 to 59 60A 62 63 65 66 68 68B 69A 71 73 77 82 83 94A 97 97A 98 99A 802 09 10 20 21 24 27 46 57 58 60 61 63 80A 86 87 89 902A 10 31 53 63 67 68 75 77 79 82 84 85 90 91 98 98A

44002 05 06 17 22 23 to 27 30 33 43 63 66 67 68 91 96 98 102 03 06 12 17 30 to 33 35 36 88 51 53 57 67 69 71 73 75 76 81 84 to 86 88 to 91 201 03 05 08 09 23 31 43 53 54 56 326 28 38 43 46 to 48 52 to 94 99C 403 14 15 17 19 21 71 74 75 80 87 90 93 97 521 26 28 30 31 to 33 39 42 44 45 46 58 59 61 62 65 74 75 81 84 93 601 02 04 07 08 09 10 to 14 16 19 to 21 23 24 30 38 39 45 52 56 to 64 66 67 70 71 to 75 79 83 85 86 88 90 91 94 97 98 700 08 13 19 22 29 31 38 47 53 56 to 61 70 79 83 85 86 87 802 to 11 14 15 17 19 21 22 24 25 28 29 32 to 35 39 40 42 43 44 45 to 50 52 to 69 71 72 to 78 80 81 84 86 87 to 91 93 to 97 917 20 to 23 25 27 28 30 31 35 to 44 50 51 53 60 61 63 to 66 69 to 73 75 to 96 97 99

45001 03 04 06 07 12 14 to 25 27 to 34 36 to 48 50 51 54 to 59 65 66 69 to 76 78 80 85 86 88 90 96 98 114 16 17 18 21 22 31 35 38 39 43 55 57 62 to 67 72 78 82 87 89 200 05 11 13 to 18 22 23 27 30 35 36 37 39 40 43 44 45 49 to 53 58 78 84 313 15 46 55 56 73 74 76 93 94 98 504 07 08 10 15 20 21 29 30 31 to 36 38 40 to 43 45 48 to 50 58 to 60 66 to 68 70 71 74 75 83 85 96 611 21 22 29 30 31 33 34 41 49 58 76 93 94 96 97 707 08 14 19 27 31 34 37 42 43 47 50 53 to 56 62 64 72 78 822 23 28 55 56 60 67 68 73 to 75 940 41 44 88 87 93 95

46037 43 62 104 22 33 52 54 59 66 71 83 to 85 88 93 94 203 04 07 08 12 43 48 68 69 to 72 84 85 88 89 96 322 23 64 91 400A 400H 400M 400J 17 29 38 44 to 47 51 58 59 66 to 68 73 80 82 84 87 90 96 503 05 09 10 12 16 21 29 46A 50 54 56 57 58 60 69 78 84 85 87 88 89 91 92 95 96 to 98 600 01 02 08 10 11 41 43 45 48 50-A 662 63 65 68 70 80 81 83 to 86 91 704 14 25 27 34 35 51 65 67 75 76 to 78 89 90 91 93 95 96 800 03 05 07 08 10 30

47251 52 53 56 58 59 60 62 to 66 69 to 73 79 to 83 311 18 19 to 28 30 32 33 to 35 37 41 43 45 46 48 50 51 to 53 55 56 57 60 61 63 64 66 67 72 74 90 93 94 98 400 04 17 20 33 35 37 43 72 73 79 80 81 to 83 88 94 97 575 76 604 17 30 31 32 39 40 43 45 46 to 48 52 80 92 703 04 32 33 37 38 39 59 64 71 82 801 04 06 953 70 71 74 75 81 85 86 90

48002 09 16 18 19 26 29 32 35 36 37 38 42 44 46 47 51 57 58 59 60 67 72 88 91 93 97 98 120 49 60 62 65 66 71 75 79 81 94 200 01 05 06 07 09 11 12 to 14 16 20 25 26 29 36 53 60 61 62 64 66 67 68 70 71 72 74 76 77 78 80 81 84 85 91 92 96 98 306 08 14 19 21 22 25 27 29 30 31 33 34 38 46 48 52 54 56 59 62 69 71 77 78 82 402 33 37 44 45 47 49 54 66 68 69 70 72 78 80 81 86 95 500 39 46 51 52 57 71 72 90-A 751 52 61 64 65 66 67 68 to 72 75 77 78 to 81 83 84 87 90 91 93 94 95 97 99 800 03 04 to 10 12 13 15 16 18 19 to 22 24 25 29 31 32 33 34 35 40 42 44 46 49 50 54 56 58 64 70 72 73 75 76 77 81 82 84 85 to 93 95 97 98 99 to 911 13 15 16 to 27 30 32 41 46 to 51 52 55 56 to 58 60 62 63 64 68 70 72 73 74 76 77 78 81 82 to 87 87-A 88 90 92 93 94 96 98 99

49006 07 to 09 11 12 19 21 22 24 29 30 32 33 to 35 38 39 40 46 47 54 55 57 58 59 60 63 82 90 107 351 62 66 67 68 98 401 14 24 57 60 62 63 64 to 68 71 72 to 74 77 78 92 93 94 96 98 99 516 859 87 908 09 12 16 18 21 24 25 29 50 51 53 54 56 57 62 66 68 69 73 84 91

50001 03 05 06 152 59 75 76 77 81 82 88 203 19 22 23 29 30 31 47 51 52 53 54 55 56 57 58 59 61 62 63 65 463 71 73 75 83 84 98 99 510 11 12 13 14 16 17 18 28 29 30 53 35 36 40 51 52 55 58 61 62 62-A 63 64 65 74 75 76 77 79 81 84 86 97 88 89 94 95 97 602 05 06-A 18 19 25 26 27 28 29 30 31 32 36 37 41 43 44 47 48 50-B 50-C 653 54 55 63 64 74 78 79 88 89 91 93 706 09 10 14 15 26 27 36 37 39 41 44 47 64 871 73

51051 53 54 72 76 88 89 92 94 95 96 97 100 01 03 05 07 08 09 10 11 13 16 19 20 22 23 27 28 30 31 32 34 38 41 51 54 69 75 79 80 83 84 201 04 05 06 07 10 53 66 84 302 03 04 05 06 07 09 10 13 15 20 24 34 37 41 42 50 51 52 65 551 55 58 72 73 74 75 77 79 81 82 84 86 88 98 602 04 11 12 13 14 19 25 26 27 33 42 44 46 47 55 64 73 81 82 83 92 93 96 701 02 03 07 08 10 12 14 15 17 20 30 31 32 34 44 45 46 73 77 78 79 86 90 99 804 24 27 29 30 34 37 39 40 52 43 61 64 65 85 99 922 37 51 54 56 57 58 60 61 62 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 8 82 84 85 86 90 91 92 93 94 95 96 97 99

52001 02 to 05 08 10 11 to 13 16 to 23 26 to 44 46 to 49 53 54 56 59 60 63 68 69 72 73 73-A 74 77-A 78 79 81 82 92 93 98 103 06 07 09 10 to 14 16 18 21 22 to 24 28 31 32 34 35 36 37 39 41 45 47 48 58 57 60 61 62 to 67 70 72 73 74 75 76 78 80 92 95 203 04 05 11 12 14 16 17 23 27

60005 12 20 25 28 30 36 104 12 27 34 41 48 49 50 59 66 92 93 208 19 21

The results of the following candidates who have been reported to have recourse to malpractice are withheld

1349 1425 1446 1457 2196 4409 5301 8805 8856 8857 8881 9003 11819 11887 11971 12058 14210 20630 27263 27299 27375 27435 27993 29680 31207 31195 31898 31899 31902 31903 31904 31905 31908 34546 34547 38049 39609-A 43917 49571 45725 39029

The results of the candidates with the following roll numbers will be communicated to the headmasters of the concerned schools shortly

1970-A 4240-G 4240-H 4240-I 4240-M 4240-N 4545-B 4545-C 4545-D 4545-G 4545-I 4545-J 4545-O 4545-P 4690-B 11542 12103-G 12657 8457 9313 9316 9726 10016 10101 10975 11158 11432 11437 11559-A 12091 13663 13956 18136-A 18637-A 20125-A 20775-B 21037-E 15268 15274 15275 15277 15281 16460 17253 17322 17528 17537 17540 17541 17542 17544 17545 17546 17547 17548 17549 17551 17574 17727 17728 17730 17772 17835 17836 17837 17854 18082 18147 18178 18194 18195 18196 18201 18203 18204 18456 18553 18561 19461 19817 21039 21040 21647 22431-A 22433 22867 25598-Z/9 25598-Z/10 25598-Z/11 25598-Z/13 25598-Z/17 27857-B 29269-Q 29269-R 50193-G 50193-K 50193-M 29736-C 30868-A 31998/14 32693-N 34861-C 34927-A 24220-E 24786 24988-A/B 24992-A 25000-C 25123 25239-D 25239-C 25250-D 25350-Q 25350-R 25598-Z/11 25598-Z/14 25675 25825 29163-C 29269-H 50193-M 50193-P 30968 32011 32647 32670 32756 32797 33932 34682 34740-A 34831 34861-B 34932-E 35805 35806 35811 35812 35814 35824 35825 35826 35827 35828 35933 35932 36960 36961 40421 40422 40423 40426 40857 44537 48244-A 48244-B 48515 48541 48554 49370 51198 35265 35266 35442 36494 36590 36635 36741 36961 37228 38200 38822 38830 39022 39530 39598 40421 40423 40467 41071 41072 41073 41170 41174 41176 41180 41261 41609 41649 42000 43936-A 43619 43648 43682 44000-A 44139 44140 44158 44390-B 44549 44503 44801 44838 44898 45000 45512 41759 45950 46049 46400-K 46433 46437 46599 46650 46726 46850-C 47416 47500 47500-D 47803 48173 48928 48929 49001 49003 49004 49052 49053 49070 49089 49106 49364-I 49364-A 49365 49369 49370 49371 49575 49864 49875 49915 50620 50621 to 50624 50898 51085 51192 51211 51355 51357 51360 51361 51362 51563 51592 51791 51820 51876 52000 35941-A 35941-B 35941-C 39178-A 39178-B 39609-A 41091-A 42871-A 43200-B 43815-A 43827-A 43915-A 44000-A 45286 46045 46050 46106 46400-E 47609 49371 49500-A 49500-B 49551 49558 49566 49571 49579 49582 50009-A 50009-B 50757 50759 50761-A 50770 50881 50884 50890 50898 50907 50911 50919 50914 60138 60132 60137 60142 60144 60157 60164 60175 60173 60184 60186 60210 60211 60238 CC/1 CC/2

మహా నాయకుడు- లాల్ బహదూర్

శ్రీ ఏ.బి.వి. నరసింహారావు

నెహ్రూ తర్వాత ఎవరు? ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాలపాటు ప్రపంచమంతటా వినవచ్చింది. నెహ్రూ తర్వాత భారతదేశం అల్లకల్లోలమై పోతుందేమో అని చాలామంది భయపడ్డారు. నెహ్రూ లేని భారతావని ఎలా వుంటుందో ఎవరూ వూహించలేక పోయారు. సూర్యునిలా ప్రకాశిస్తున్న నెహ్రూ అనంతరం కారుచీకట్లు అవ్వరిస్తాయేమోనని అంతా అనుకున్నారు. అందుకనే ఎవరో ఒక "రాజకీయ వారసుని" అయినే ఎన్నుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు. కొంతమంది ధైర్యం చేసి ఆయననే ఈ ప్రశ్న అడిగారు "మీ తర్వాత మీ రాజకీయ వారసులెవరు?" అని.



ఆయన సమాధానంగా చిరునవ్వు నవ్వి కోట్లాది భారతీయులే తన వారసులని అన్నారు. ఆయన ప్రత్యేకించి ఎవరికైనా 'శిక్షణ' ఇస్తున్నట్లు ఎవరికీ కనుపించలేదు.

కాశ్మీరులోని హజరత్‌బల్ మసీదులో జరిగిన "పవిత్ర కేశాపహరణ" సామాన్యమైన విషయం మేమీ కాదు. ఆ సంఘటన మూలంగా దేశంలో ఎన్నో అనర్థాలు జరిగి వుండేవి. ఇంతటి క్లిష్టమైన విషయాన్ని సక్రమంగా నిర్వహించ గలిగే వ్యక్తి ఒకరున్నారని నెహ్రూకు మాత్రమే తెలుసు. ఆయన తనయందు వుంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఆ వ్యక్తి క్షణాలమీద ఆ వ్యవహారాన్ని చక్కగా దర్యాప్తు చేసి, అపహృతమైన "పవిత్ర కేశాన్ని" తిరిగి సంపాదించ గలిగారు. ఆ వ్యక్తే శ్రీ లాల్‌బహదూర్!

లాల్‌బహదూర్‌శాస్త్రి శక్తి సామర్థ్యాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఆకృతిలో ఆయన పొట్టివాడైనా, చేతలలో గట్టివాడు. కనుకనే నెహ్రూ తరువాత ఎవరన్న ప్రశ్న సులువుగా తేలిపోయింది.

జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా వున్నారు. కాని నెహ్రూ తర్వాత శాస్త్రిజీ ఆ పదవి దాదాపు 17 మాసాలు మాత్రమే నిర్వహించారు. ఈ కొద్ది వ్యవధిలోనే ఆయన నెహ్రూ అంత ఎత్తు పెరిగి పోయారనడం అతిశయోక్తి కాదు.

శాస్త్రిజీ హయాంలోనే పాకిస్తాన్ మనపై దండయాత్ర చేసింది. శాంతి సమయంలో దేశానికి నాయకత్వం వహించడం వేరు, యుద్ధకాలంలో దేశాన్ని నడిపించడం వేరు. ఏ సమయంలో ఏ నిర్ణయం చేయాలో లాల్‌బహదూర్‌కు బాగా తెలుసు. కనుకనే ఆ సమయంలో "దెబ్బకు దెబ్బ" అని ఆయన అనగలిగారు. ఆ మాటే ఆయన వ్యక్తిత్వాన్ని పెంచింది. ఆ మాటే మన సైనికులకు అత్యంత శక్తివంతమైన ఔషధం వలె పని చేసింది. "జై జవాన్" అని ఆయన ఇచ్చిన నినాదంలో మూర్తీభవించిన వీర జవాను ఆయనలో మనకు కన్పిస్తాడు.

భూకదంపుడు తరువాతను ఆయనకు కిట్టిన ఆయన కార్యక్రమాలు "వ్యవసాయ రంగంలో విప్లవం" వంటి పెద్ద మాటలను మనం ఇప్పుడు వాడుతున్నాం. ఇంత పెద్ద భావాన్ని "జై కిసాన్" అనే చిన్న పదంలో ఆయన పొందుపరచి, వ్యవసాయ రంగంలో విప్లవానికి నాంది పలికారు. ఏ దేశం వంటి వ్యవసాయ ప్రధానమైన దేశానికి ఈ రెండు నినాదాలు చాలు. అవే ఏ దేశానికైనా ఆయువు పట్టు.

శాస్త్రిజీ నిరాడంబరుడు. పదవీ కాంక్ష లేని వ్యక్తి. లేకపోతే ఎక్కడో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహించి ఆయన రాజీనామా ఎందుకు చేశారు? ఈ కాలంలోని కొంతమంది నాయకులు శాస్త్రిజీ నుండి తప్పక తెలుసుకోవలసిన అంశం ఇది.

వీర జవాను కన్పించిన శాస్త్రిజీ లో గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా కానవస్తాడు. సిరత్వం, శాంతం ఒకే దగ్గర ఇమడలేని రెండు లక్షణాలు అయినా, ఈ రెండూ ఆయనలో ఇమిడిపోయాయి. అందుకనే తాష్కెంట్ ఒప్పందం అంటూ ఒకటి రూపం ధరించింది. తాష్కెంట్ ప్రకటన శాస్త్రి కీర్తి శాంతికాముకత్వానికి చిరకాలం నిలిచిపోయే చెరగని చిహ్నం.

కేవలం ఆయన సద్గుణాలు, ఔన్నత్యం వల్ల మాత్రమే కాక, ఇప్పటి రాజకీయ పరిస్థితులలో ఆయనను అనుక్షణం గుర్తుంచుకోవడం అత్యవసరం. ఆయన హయాంలో ఒకరకంగా ఉమ్మడి నాయకత్వం వుండేది. అయినా అప్పుడు అభిప్రాయ భేదాలు పొడసూపలేదు. క్రమశిక్షణ లోపించలేదు. కాంగ్రెసు ముక్కచెక్కలు కాలేదు. దేశంలో రత్నాలు ప్రజ్వరిల్లలేదు.

మహాత్మునికి బ్రిటిష్ ప్రధాని శ్రద్ధాంజలి

న్యూఢిల్లీ, జనవరి 10. బ్రిటిష్ ప్రధాని శ్రీ ఎడ్వర్డ్ హీత్ నేటి ఉదయం రాజఘాట్‌కు వెళ్ళి జాతిపిత మహాత్మాగాంధీ సమాధిపై పూలమాల వుంచి శ్రద్ధాంజలి ఘటించారు.

బ్రిటిష్ ప్రధాని ఆయన బృందం సమాధి వద్దకు వచ్చినప్పుడు అక్కడ ప్రభుత్వ అధికారులు వారికి స్వాగతం చెప్పారు.

తరువాత శ్రీ హీత్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళి రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిని కలుసుకున్నారు.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, బ్రిటిష్ ప్రధానిని కలుసుకున్నారు. శ్రీ స్వరణ్‌సింగ్, శ్రీ హీత్ సుమారు అరగంట సేపు ప్రస్తుత ప్రపంచ పరిస్థితిపై చర్చించారు.

షేక్ ముజిబుర్ రహ్మాన్‌పై హత్యాప్రయత్నం: ఒకరి అరెస్టు

ఢాకా, జనవరి 10 — పాకిస్తాన్ అవామీలీగ్ ప్రెసిడెంట్ షేక్ ముజిబుర్ రహమాన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణపై పోలీసులు గత గురువారం రాత్రి ఒక వ్యక్తిని ఇక్కడ అరెస్టు చేశారు.

సాధారణనామ సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ

1971 జనవరి 11 సోమవారం

పూర్ణిమ రా. 6-24 వరకు

పునర్వసు తె 6-16 వరకు

వర్జ్యం: సా. 5-35 మొ 7-17 వరకు

చిత్రజగత్తు



"ఏమండీ! ఇప్పుడే చెబుతున్నా! పండక్కి నాకు టెరిలిన్ చీర కొంటేనే నా ఓటు మీకు వేస్తా! ఆ తర్వాత మీ ఇష్టం!"

శ్రీవాణీనికేతన్
రామచంద్రరావుపేట - సూర్యారావుపేట - విజయవాడ - 2.
ఫోన్ 7873
పి. యు. సి., 10 వ తరగతి, మెట్రిక్ మరియు జూనియర్ తరగతులు జరుగుచున్నవి.
X th క్లాసు, S. S L. C. మార్చి' 71 తరగతులు, కృతార్థులైన విద్యార్థులకు
ADVANCED INTERMEDIATE
తరగతులు వెంటనే ప్రారంభమగును.
హాస్టలు వసతి! శలబరేటరీ!!
కె. రామచంద్రరావు, బి.ఏ., టి. రంగనాథం, ఎం.ఏ.బి.ఇడి.
కరస్పాండెంటు ప్రిన్సిపాల్

గ్రహబలం

12-1-71 మంగళవారం

పుష్య బహుళ పాడ్యమి రాత్రి 7—30, పుష్యమి పూర్తి. ఈ రోజు ఎర్ర్ర—దుర్ముహూర్తములు గమనించి ప్రయాణములు, నూతన వృత్తి స్వీకారము చేయవచ్చును.

మేషం: మీరు ఏ పని చేయాలన్నా నిరుత్సాహం, బద్ధకం ఆవరిస్తాయి. కాని ప్రయత్నిస్తే వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం సంభవం. తీరని కోరికలతో బాధపడకండి.

వృషభం: వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలలో వ్యయ ప్రయాస లుంటాయి. త్రిస్పట — క్రమగం కార్యక్రమాలెక్కువ. అయితే ఆర్థికంగా లోటుండదు. శ్రమానంతరం ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: అనుకూల మయిన రోజు. శత్రువులు లొంగివుంటారు. ఆరోగ్యం లోపించినా ప్రత్యక్షమయిన బాధ ఉండదు. వృత్తి వ్యాపారాలలో బాధ్యత ఉన్నా ఆదాయం వుంటుంది.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యత లెక్కువ. సంఘ కార్యక్రమాలు శ్రమకరంగా వుంటాయి. అయితే దేనినీ లక్ష్యం చేయరు. పుష్యమివారికి శాంతి తక్కువ.

సింహం: శత్రు రోగ ఋణాలలో కొన్ని టెనిగూర్చిఆలోచిస్తారు. నిరాశానిస్పృహలతో చిరాకుపడతారు. ప్రయాణతొందరలుంటాయి.

కన్య: శత్రువులు లొంగివుంటారు. ఋణాలు బాధించవు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానవర్గ సమస్య లుంటాయి.

తుల: గృహ సమస్యలు — సంతానవర్గ సమస్యలు మీ ఆలోచనను నింపకపోవుండవివ్వవు. ప్రతి పనీ జాప్యంగా చేస్తారు. వృత్తిలో సాధారణస్థితిసంభవం.

వృశ్చికం: స్థిరాస్తి సమస్య లుంటాయి. గృహ సౌఖ్యం తక్కువ. విద్యావ్యాసంగం సాగదు. అయితే ప్రత్యక్షంగా వచ్చే హానీ లేదు— లాభంలేదు. అనూరాధవారికి ఓర్పు అవసరం.

ధనుస్సు: వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమా లెక్కువ, వృత్తి ఉద్యోగాలలో అధికశ్రమ. అకాల ఆహారవిహారాలు, ఆలోచనలేనివ్యవహారాలుసంభవం. జాగ్రత్తవసరం.

మకరం: గృహ సమస్యలు — ఆర్థిక సమస్యలు వుంటాయి. సుఖ—శాంతులకై తాపత్రయం ఎక్కువ. విద్యా వ్యాసంగం సాగదు. వృత్తిలో స్వల్పాదాయం సంభవం.

కుంభం: మీ స్వభావం మీకే అర్థం కాని పనులు కొన్ని చేస్తారు. ఏదో సాహసం చేయాలనుకోవడం మంచిది కాదు. దాని ఫలితం చేతిలో డబ్బులు వదలడమే.

మీనం: కుటుంబ సమస్యలు భారంగా వుంటాయి. మీ మాటలు పోటీవని ఇతరులు భావించవచ్చు. ఆర్థిక వ్యత్యాసాలు కొన్ని వున్నా ఆదాయం కనుపిస్తుంది. ఉత్తరాభాద్రవారికి మెలకువ మంచిది.

భర్త:— హమ్మయ్యో .... రాముడు జైలుమంచి పారిపోయాట్టే! మన పూరు వచ్చాడటే.

భార్య:— ఆ రేడియో మాటలకేం లెండి! పిడుగులతో కూడిన వర్షం అన్నప్పుడెల్లా వర్షం కురిసిందా ఏం?

ఈ భార్యా భర్తల్ని "ద్రోహి" చిత్రంలో చూడండి!

ప్రభుత్వ సహాయంపై ఆధారపడక స్వశక్తితో అభివృద్ధిచెందాలి

వెనుకబడినవర్గాల ప్రజలకు కేంద్ర మంత్రి శ్రీ డి. సంజీవయ్య హితవు

కేంద్ర కార్మిక మంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య బందరులో 10వ తేదీ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ హరిజన గిరిజన వెనుకబడిన మైనారిటీవర్గాల మహాసభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

బందరు జనవరి 10: వెనుకబడిన తరగతివారు, హరిజన గిరిజనులు, చిరకాలం ప్రభుత్వ సహాయమువిూదనే ఆధారపడి జీవించాలనే దృక్పథాన్ని విడనాడి, స్వశక్తిలో పైకి రావడానికి పనిచేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి శ్రీ డి. సంజీవయ్య నేటి ఉదయం ఇక్కడ సూచించారు. అలా వారు తమ కాళ్లపై తాము నిలబడి, కష్టపడి పని చేసిననాడు, ప్రభుత్వం సమకూర్చే సదుపాయాలతో అభివృద్ధిని సాధించడానికి వీలవుతుందని, ఇతర వర్గాలతోపాటు వారుకూడా ముందంజ వేయడానికి దోహదం కలుగుతుందని మంత్రి శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు.

ఇక్కడ బృందావన టాకీసులో ఆంధ్రప్రదేశ్ హరిజన, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ, అల్ప సంఖ్యాకవర్గాల మహాసభను ప్రారంభిస్తూ, వెనుకబడిన తరగతులవారు ఆశ, పట్టుదల, కార్యదీక్షలతో పనిచేసినవాడు వారికి సాధ్యంకాని దేదీ ఉండదని, వెనుకబడిన తరగతులవారు తాము మైనారిటీవర్గానికి చెందినవార మని చెపుతున్నప్పటికీ, మొత్తం జనాభాలో 70 శాతంవారున్నందున వారిది మెజారిటీవర్గ మన్నారుందని, సంఘీభావం, కార్యదీక్ష, ఐక్యత మొదలగువాటిలో వారు తప్పక తమ స్థితిగతులను మెరుగుపరచుకోక తప్పదని ఆయన అన్నారు. పేదరికం అన్ని కులాలలోనూ ఉన్నదనీ, అయితే, హరిజనులలో పేదరికంఎక్కువ శాతం ఉన్నదనీ, వారికి కనీసం ఉంటానికి ఇల్లుగానీ, స్థలంగాని మొదలైన సౌకర్యాలు లేకపోతున్నారని అన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుని, నేడు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. వెనుకబడినతరగతులవారందరూ కలసి, ఒకే కంఠంతో పలికి, ఒకే త్రాటిపై నడిచి, ఒకే సూత్రాన్ని నమ్మి దానిని సాధించిననాడు తప్పక వారికి మేలు జరుగుతుందని, ప్రభుత్వం చేతనైనంత సహాయం చేస్తుందని, మంత్రి శ్రీ సంజీవయ్య అన్నారు.

సంఘం అభివృద్ధిని కాంక్షించేవారూ, స్వార్థరహితులైనవారూ, దేశానికి సేవ అవసరమని పేర్కొంటూ, అటువంటి వారినే ప్రజలు ఎన్నుకోగలరని ఆయన ఆశించారు. వెనుకబడిన తరగతులవారికి ఉజ్వల భవిష్యత్తు కలదని చెప్పి ఆయన ప్రసంగాన్ని విరమించారు.

సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర చేనేత శాఖా మంత్రి శ్రీ అనగాని భగవంతరావు మాట్లాడుతూ, శ్రీమతి ఇందిరాగాంధీ బీద ప్రజల అభ్యున్నతికి తోడ్పడే నూతన వ్యవస్థను నెలకొల్పినదని అన్నారు. వెనుకబడిన తరగతుల వారి సమస్యలను బాగా అర్థంచేసుకోవలసిన అవసరం నేడు కలదని, వెనుకబడినవారితోపాటు అన్ని వర్గాలవారు ఇందులో భాగస్వామ్యులై పరిష్కారం కుదర్చాలని ఆయన కోరారు.

రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటుచేయడానికి కేంద్రమంత్రి కృషి చేయాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి స్కాలర్‌షిప్పులు మినహాయించి, విద్య, ఉపాధి విషయాలలో ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఉంచిందని, దీనితోపాటు వెనుకబడిన తరగతుల ప్రజల అభివృద్ధికి ఆర్థిక సూత్రాలతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సలహా యిచ్చారు. యాదవులు, చేనేత పారిశ్రామికులు, మత్స్యపారిశ్రామికులు, గీత పారిశ్రామికుల పరిస్థితులు మరీ దైన్యంగా ఉన్నందున వారికి ప్రత్యేక సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు.

తరువాత రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆర్. రమలింగరాజు మాట్లాడుతూ, భారతదేశ ప్రజల సంక్షేమం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామిక, సోషలిస్టు విధానాలను అనుసరించినదని, చివరకు తన పదవిని సహితం త్యాగంచేసి, తన బలం నిరూపించుకోడానికి ప్రజలకు మహత్తర అవకాశం కలిగించినదని, దీనిని మనం సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య పార్టీలతో కూడిన ఫ్రంట్‌కు నిర్దుష్టమైన కార్యక్రమం లేదని, ఇందిరాగాంధిని పడగొట్టడమే వారి ధ్యేయమని మంత్రి శ్రీ రామలింగరాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు శ్రీ పిడతల రంగారెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల ప్రజలంతా నవ్య చైతన్యంతో తమకు కావలసినదేదో ప్రభుత్వానికి నివేదించుకోవాలని, ప్రభుత్వం కూడా తన దృక్పథంలో మార్పు తెచ్చుకుని సత్వర సహాయం అందచేయాలని అన్నారు. ఎవరు సామ్యవాదవర్గంలో ముందుకు పోవాలనుకున్నారో వారంతా శ్రీమతి ఇందిరా గాంధిని బలపర్చాలని ఆయన కోరారు.

ఆహ్వానసంఘం కార్యదర్శి శ్రీ అంచెం వెంకటపతి వక్తలను పరిచయం చేశారు. శ్రీ పెదసింగు లక్ష్మణరావు (ఎం. ఎల్. ఏ.) స్వాగతోపన్యాసం చదివారు. పి. సి. సి. కార్యదర్శి శ్రీ మంచాల వెంకటకృష్ణారావు సమాజంలో వెనుకబడిన తరగతులవారికి సమానావకాశాలు కల్పించాలని కోరారు. శ్రీ కపుమూరి సోమేశ్వరరావు (ఎం. ఎల్. ఏ.) శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యం (ఎం. ఎల్. ఏ.) కూడా మాట్లాడారు. శ్రీ మురుల లక్ష్మీపతి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

శ్రీ సంజీవయ్యకు స్వర్ణోత్సవం

కేంద్ర కార్మికశాఖా మంత్రి శ్రీ జి. సంజీవయ్యకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేటి ఉదయం బందరు పౌరులు ఆయనకు స్వర్ణోత్సవం జరిపారు. ఆయనను మేళతాళాలతో వూరేగించి, నాగేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాజిల్లా కాంగ్రెసు కార్యాలయం పట్టాభి భవనంలో శ్రీ సంజీవయ్యకు పలువురు పురప్రముఖులు, కాంగ్రెసు నాయకులు, రాష్ట్ర మంత్రులు, శ్రీ రమలింగరాజు, శ్రీ భగవంతరావు, శ్రీ పి. రంగారెడ్డి, శ్రీ జి. ఎస్. రాజు, ప్రభృతులు శుభాకాంక్షలు తెల్పి నూతన వస్త్రాలతో సన్మానించారు. శ్రీ సంజీవయ్య బీదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ చల్లపల్లి బ్రహ్మసందరావు (ప్రధాన కార్యకర్త) శ్రీ సంజీవయ్య గౌరవార్థం విందు చేశారు.

శ్రీ సంజీవయ్యకు స్వర్ణోత్సవం జరిగిన సందర్భంలో తీసిన ఫొటో.

సంజీవయ్య ఉద్బోధ

(1 వ పేజీ తరువాయి)

పట్టణాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని తెలిపారు.

ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ వ్యవహారం

బందరులోని ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీని ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకోవాలని ఎచ్చిన విజ్ఞప్తిని గురించి ప్రస్తావించి, ఈ విషయమై, కేంద్ర పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రితో సంప్రతించి, ఆసంస్థ మూతపడకుండా చూడగలనని హామి ఇచ్చారు. బందరు రేవు అభివృద్ధి, కలంకారి, రోల్డుగోల్డు పరిశ్రమలకు తోడ్పడ విషయమై తాను చేయగలిగిన సాయం చేస్తానన్నారు. వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను నెలకొల్పాలని కేంద్రం, ప్రణాళికా సంఘం, నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన వెల్లడించారు. ఇక్కడ ఒక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అన్నారు.

పురపాలక సంఘం తరపున చైర్మన్ శ్రీ వేణుగోపాలరావు మంత్రికి స్వాగతపత్రం సమర్పించి, కౌన్సిలర్లను పరిచయం చేశారు.

శ్రీ మల్లాది ఫణి భూషణరావు మృతి

విజయవాడ, జనవరి 10: ప్రముఖ జర్నలిస్టు, సాంఘిక సేవకుడు శ్రీ మల్లాది ఫణి భూషణరావు (56) నేటి తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించారు. ఆయన రెండు రోజుల క్రిందట కడుపులో పుండుకు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.

శ్రీ ఫణి భూషణరావు చాలాకాలం మద్రాసు మెయిలు విలేఖరిగా పనిచేశారు. స్థానిక గాంధి పర్వతం అభివృద్ధి సంఘం కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే సినిమా ఆపరేటర్ల బోర్డు కార్యదర్శిగా కొన్నాళ్ళు వున్నారు. కొన్ని సినిమాలకు ప్రచారశాఖను నిర్వహించారు. అనేక ప్రజాహిత సంస్థలలో ఆయన పనిచేశారు.

ఆయన బ్రహ్మచారి.

శ్రీ ఫణి భూషణరావుకు ఇద్దరు సోదరులు, సోదరి అనేకమంది బంధువులు, మిత్రులు వున్నారు.

బర్మాలో 5 గురు తిరుగుబాటుదారుల వధ

రంగూన్, జనవరి 10: ఉత్తర బర్మాలో బుధవారం నాడు ప్రభుత్వ సేనలకు తిరుగుబాటుదార్లకు ... [illegible] ... అధికార వర్గాలు ప్రకటించారు.

'కమ్యూనిస్టు, ముస్లిమ్‌లీగ్‌లతో ఎన్నికల సర్దుబాట్ల ప్రసక్తిలేదు'

కొత్త కాంగ్రెస్ స్వశక్తితోనే పోటీ చేస్తుందని ప్రధానమంత్రి ఇందిరాగాంధి స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 10: కొత్త కాంగ్రెస్ రానున్న మధ్యంతర ఎన్నికలలో, కమ్యూనిస్టులతో కాని, ముస్లిమ్‌లీగ్‌తో కాని, ఎట్టివిధమైన ఒప్పందాలు కుదుర్చుకోదనీ, కేవలం స్వశక్తితోనే ప్రజలముందు నిలబడుతుందనీ, ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిర గాంధి నేడు స్పష్టీకరించారు.

శ్రీమతి గాంధి, తన నివాసానికి దగ్గర లోనేగల ఒక చౌక్‌లో సుమారు రెండువేలమంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

"సమాజంలో ఆర్థిక, సాంఘిక అసమానతలను తొలగించడానికి నిర్దిష్టమైన ఆర్థిక విధానాలను, అమలుపరచే లక్ష్యంతో దేశంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించడానికి మేము నిర్ణయించుకున్నాం" అని ప్రధాని చెప్పారు.

"నేను నియంతవలె వ్యవహరిస్తున్నానని అనడం కేవలం అబద్ధం. నియంత పరిపాలన ఎలా ఉంటుందో మీకందరికీ తెల్సును. ప్రపంచంలో ఎక్కడైనాసరే నియంతలు అధికారం చలాయించిన సందర్భాలలో వారి వ్యతిరేకులకు, ప్రస్తుతం ఇండియాలో ప్రతిపక్షం వలె దుష్ప్రచారం కొనసాగించే వీలుకాని, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కాని ఉండేవి కాదు. నేను దేశంలో సంపన్నులైన ఏదో కొద్దిమంది శ్రేయస్సు కోసం కాక, సాధారణ ప్రజల అభ్యున్నతికి కార్యక్రమాలను రూపొందించి అమలు జరుపుతుండడంవల్ల నా ప్రత్యర్థులు నన్ను అనేక విధాలవిమర్శిస్తున్నారు" అని శ్రీమతి గాంధి అన్నారు.

కొత్త కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తి హక్కు పోతుందని ప్రస్తుతం తన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ, "ఆస్తి హక్కు తొలగించడం నా అభిమతం కాదు, ఆర్థిక అసమానతలను తగ్గించడమే నా లక్ష్యం" అని శ్రీమతిఇందిరాగాంధి స్పష్టీకరించారు.

దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించింది కొద్దిమంది సాధారణ ప్రజల స్థితిగతులను మెరుగు పరచడానికని, ఏదో కొద్ది మంది ప్రయోజనంకోసం కాదని ప్రధాని అన్నారు.

ఈ సమావేశానికి హాజరైన వారిలోఎక్కువమంది ఢిల్లీకి చెందిన చేనేత పనివారే. వారుతమ తమ ఇబ్బందులను ప్రధానికి తెలియజేయ చేసుకోడానికి ఆమె నివాసంవద్దకు వచ్చారు.

కరాచీ కాంగ్రెస్ మహాసభల నుంచి ఇంతవరకు వివిధ ప్రాంతాలలో జరిగిన ఎ. ఐ. సి. సి. మహాసభలు ఆమోదించిన విధానాలనే కొత్త కాంగ్రెస్ అనుసరిస్తున్నదని ఆమె వివరించారు.

"ఈ కార్యక్రమాలను అమలు జరపాలని నేను పట్టుపట్టడంతో పార్టీలో కొందరు నన్ను వ్యతిరేకించారు. తత్ఫలితంగానే పార్టీ రెండుగా చీలిపోయింది" అని ఆమె చెప్పారు.

"సమాజంలోని బీద ప్రజల స్థితిగతులను మెరుగు పరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని నేను ఎప్పుడు ప్రయత్నించినా, నాకుఅవరోధాలే ఎదురవుతూ వచ్చాయి. అందుచేత మార్గాన్ని సుగమం చేసి, ఆర్థిక, సాంఘిక అసమానతలను తొలగించే సత్వర విధానాలను అమలు పరచడానికి ప్రజాభిప్రాయాన్నిసేకరించడంతప్ప మరొక మార్గం కనిపించలేదు" అని శ్రీమతి ఇందిరాగాంధీ స్పష్టీకరించారు.

ఏమీ లేని కోట్లాది ప్రజల కోసం, అన్నీ ఉన్న కొద్దిమందితో పోరాటం కొనసాగించడంలో అన్యాయం, అక్రమం ఎంతమాత్రం లేదని తాను విశ్వసిస్తున్నాననీ, దేశంలో ప్రతి వ్యక్తికీ తిండి, తలదాచుకోడానికి ఆశ్రయం లేనిరాడు ప్రజాస్వామ్యం సుస్థిరం కాదనీ ప్రధాని అన్నారు.

'దేశంలో సంపన్నులకు, బీదవారికీ మధ్య ప్రస్తుతం ఉన్న అగాధాన్ని తొలగించేవరకూ ఇండియాను స్వతంత్రదేశంగా పరిగణించరాదనే నేను భావిస్తున్నాను" అని ఆమెఅన్నారు.

ఉస్మానియా మెట్రిక్ పరీక్ష తేదీల మార్పు

హైదరాబాద్, జనవరి 10: జనవరి 15 న, జనవరి 25 న ప్రారంభం కావలసి యున్న 11 (పాత రెగ్యులేషన్) 9 (కొత్త) రెగ్యులేషన్ మెట్రిక్ పరీక్షలు ఫిబ్రవరి 15, 24 తేదీలలో జరుగుతాయి.

లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు, యువజనుల

స్వతంత్రపార్టీ నాయకుల విజ్ఞప్తి

మద్రాసు, జనవరి 10: మహిళలు, యువజనులు ముందంజవేసి, వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయాలని స్వతంత్రపార్టీ నాయకులు రాజాజీ, శ్రీ మసాని విజ్ఞప్తిచేశారు.

ఎన్నికలలో మహిళలు, యువజనులు పోటీ చేయడాన్ని స్వతంత్రపార్టీ హర్షిస్తుందని, వారికి "తగిన నియోజకవర్గాలు" చూపగలదని పార్టీ ఆశిస్తున్నదని, వారు నిన్న ఇక్కడ విడుదలచేసిన ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

సాంకేతిక శిక్షణ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధన

హైదరాబాద్ సదస్సులో

హైదరాబాద్, జనవరి 10: అమెరికా సహాయంతో శిక్షణపొందివచ్చిన ప్రతినిధుల సదస్సుకు నిన్న ఇక్కడ ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావు అధ్యక్షతవహిస్తూ, తాము నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి వినియోగపడేటట్లు కృషి చేయాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

జూబిలీహాలులో నిన్న ప్రారంభమైన ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది.

అభివృద్ధి విషయంలో ఇతరదేశాల అనుభవంనుండి భారతదేశం విశేషంగా ప్రయోజనం పొందినదని శ్రీ నరసింగరావు అన్నారు. అంతర్జాతీయఅభివృద్ధి పథకంలో అమెరికా ప్రముఖ పాత్ర వహించినదని ఆయన అన్నారు.

రాష్ట్రప్రభుత్వం, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యాన ఈ సదస్సు ఏర్పాటుచేయబడింది.

సుమారు 200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

అమెరికా ఇండియాకు చేసిన సహాయానికి శ్రీ నరసింగరావు జోహార్లు అర్పించారు.

"అమెరికా సహాయం పొందిన భారత ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నవి. వాటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్‌కుకూడా లభిస్తున్నవి" అని ఉపముఖ్యమంత్రి తెలియజేశారు.

అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ తరపున డాక్టర్ పాల్ ఒపిస్లీ మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో అమెరికా సహాయం పొందుతున్న దేశాలలో ఇండియా ద్వితీయ శ్రేణి నలంకరిస్తుందని చెప్పారు.

1970 జూన్ వరకూ ఇండియా, అమెరికా సంయుక్త కృషి ఫలితంగా ప్రాజెక్టులలో మొత్తం 2.2 బిలియన్‌డాలర్ల ఋణం ఇండియాకిచ్చినదనిడాలర్ గ్రాంట్లు 269 మిలియన్ మేరకు లభించాయని తెలియజేశారు. పి. ఎల్. 480 క్రింద ఇండియా మొత్తం రు. 3.4 బిలియన్ ఋణాలరూపంలోను, రు. 3.8 బిలియన్ గ్రాంట్లు రూపంలోను స్వీకరించినదని ఆయన చెప్పారు.

అభ్యుదయ్యే సహజ సాధన సంపత్తు లను, ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకోడానికి శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బందిని సమీకరించడం చాలా అవసరమని పేర్కొన్నారు.

ప్లానింగ్, సహకారశాఖ కార్యదర్శి శ్రీ బి. పి. ఆర్. విఠల్ స్వాగతంపలికారు.

సదస్సు నాలుగు పరిశీలక బృందాలుగా ఏర్పడింది. ఇది సోమవారం ముగుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో నారమిల్లులు

ఏర్పాటుపై వెంటనే సర్వే జరపడానికి సలహా సభ్యులతో కమిటి నియామకం

న్యూఢిల్లీ, జనవరి 10: బీహార్, ఒరిస్సా, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌లలో ఆధునాతనమైన పద్ధతులలో క్రొత్త నారమిల్లులు ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

నార ఉత్పత్తి అయ్యే ఈ రాష్ట్రాలలో వెంటనే సర్వేజరిపి, ప్రాజెక్టు నివేదికలురూపొందించ వలసిందిగా కేంద్ర విదేశీ వాణిజ్యమంత్రి శ్రీ ఎల్. ఎన్. మిశ్రా ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తున్నది.

ఈ క్రొత్త మిల్లుల ఏర్పాటుపై పరిశీలనకు శ్రీ ఎస్. పి. ముఖర్జీ అధ్యక్షతన పలుగురు సభ్యులతో ఒకసంఘంకూడా ఏర్పాటైంది. ఈ సంఘం ఫిబ్రవరి 15 వ తేదీనాటికి తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది.

ఈ క్రొత్తమిల్లులను సాధ్యమైనంత త్వరలో ఏర్పాటుచేయడంలో సహకరించవలసిందిగా కోరుతూ కేంద్రమంత్రి శ్రీ మిశ్రా, ఈ ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు వ్రాసినట్లు తెలుస్తున్నది.

క్రిందటి లోక్‌సభ సమావేశాలలో విదేశీ వాణిజ్య మంత్రి సభ్యులకు ఇచ్చిన హామీని పురస్కరించుకుని ఇప్పుడు ఒక కమిటీని నియమించడం జరిగింది.





సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

"ఆధ్యాత్మిక కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన కుటీర పరిశ్రమల వివరములు వ్రాసినారు. దీనివలన వేలామంది ప్రతినెలా-వేలకు వేలు సంపాదించు చున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల: రు. 15—50 తపాలా ఖర్చు 2—50. Cottage Industry (NA-88) P.B.No 1262 Angūri Bagh Market, Delhi-6

నోటీసులు

నైజు జిల్లా రాయచోటి తాలూకా బ్రాహ్మణ ... ఖర్రగుడి గ్రామంమజరా చెంచర్లపల్లెలో శ్రీరామస్వామి దేవస్థానంలో స్థాపించబడిన సీతా, రామ, లక్ష్మణగార్ల పంచలోహ విగ్రహములున్ను, లక్ష్మణస్వామి వారికిరీటము, ముఖమున్ను 3—1—71 తేది ఆదివారంరాత్రి ఎవ్వరో చోరీగా తీసుకొని పోయినారు. కిరీటము, ముఖమునకు క్రిందిభాగములో ను. నారాయణ అను అక్షరములు చెక్కబడివున్నవి. సదరు విగ్రహములున్ను కిరీటము, ముఖమును జాడతెలిపి పట్టి యిచ్చినవారికి రు 500/— బహుమతి ఇవ్వబడునని తెలుపడమైనది.

యల్లనూరు ఓబుళయ్య,
దేవస్థానం ధర్మకర్త.

నా కుమారుడు ఆర్. శ్రీనివాసరావు [illegible] మెడికల్ స్టోర్సుతో సంబంధమును 31—12—70 నుండి విడిచికొనెను. ఆ తేదీనుండి కమలా మెడికల్ స్టోర్సుకు నేనే స్వంతదారుడను. కమలా కుమారునికి పై స్టోర్సు తరపున వ్యవహరించుటకు ఎటువంటి హక్కు లేదు. అందు పై తేదీనుండి అతడుచేసిన బాకీలకు గాని, ఋణముల కొనుగోలుకుగాని, నేనుగాని, కమలా మెడికల్ స్టోర్సుగాని బాధ్యులముగామని ఇందుమూలమున అందరికి తెలియబరచడమైనది.

ఎస్. వి. రఘోత్తమరావు,
కడప టవున్.

హెచ్చరిక!

గుంటూరుతాలూకా, తాడికొండ గ్రామ కాపురస్తురాలు, అడుసుమల్లి లక్ష్మయ్య చౌదరి గారిభార్య, యశోదమ్మ యిందుమూలముగ తెలియజేయునదేమనగా, ఈదిగువ నుదహరించిన దస్తావేజులు, కాగితములు వగైరా నాకు, మా తల్లిగారైన శ్రీమతి మల్లెలరత్నమ్మ గారికి చెందినవి, నావద్ద మా యింటిలో కొన్నినెలలనుండి అవి కనిపించుట లేదు. అవి గైర్వలియా అయియుండవచ్చును, లేదా సదరు దస్తావేజులు, కాగితములు వగైరా ఎవరైన చూచియుండినగాని, వారికి నేను తగువిధముగా బహుమతియిచ్చి తీసికొనగలదానను. సదరుకాగితములు, దస్తావేజులు వగైరాలను ఫట్టేవారు, షిట్టివ్యవహారములు జరుపుటకు వీలులేదని, ఇందుమూలముగా హెచ్చరిక యివ్వడమైనది.

1. తాడికొండగ్రామములో నెం.8 రు పట్టాదారుగా మా తాతగారైన శ్రీ వెల్లంకి వెంకటప్పయ్యగారి పేర బందరుజిల్లా కోర్టు వారిచ్చిన ఆర్డరు, ఆందుకుసంబంధించిన రికార్డు కాగితములు.
2. శ్రీమతి రాజావాసిరెడ్డి వెంకటలక్ష్మి వరదమ్మ బహద్దూర్ మున్నేసుల్తాన్‌గారు 21—9—1951 వ తేదీన శ్రీమతి మల్లెలరత్నమ్మగారి పేరున గుంటూరు సబ్‌రిజిస్ట్రారువారి ఆఫీసులో రిజిస్టరు చేసిన నెం. 4274 రు దస్తావేజు.
3. 1955 సం. సెప్టెంబరు నాల్గవతేదీన తాడికొండ సబ్ రిజిస్ట్రారువారి ఆఫీసులో శ్రీమతి మల్లెలరత్నమ్మగారు నాపేర వ్రాయించియిచ్చిన దస్తావేజు.
4. నా తాలూకు తాడికొండ గ్రామములోని పొలము శిస్తురసీదులు, వగైరా కాగితములు.
5. నాకు, నాతల్లిగారైన శ్రీమతి మల్లెలరత్నమ్మ గారికి సంబంధించిన యితర రికార్డులు, దస్తావేజులు,కాగితములువగైరాలు.
6. నా పినతల్లిగారైన బాలినేని అచ్చమ్మగారు, 1952 వ సంవత్సరములో నాపేర వ్రాసియిచ్చిన దస్తావేజు, వగైరాలు.

ఇట్లు అడుసుమిల్లి యశోదమ్మ, తాడికొండ,

చిత్తూరు మ్యా సబ్ జైలు
ప్రకటన

1970—71వ సంవత్సరానికి, చిత్తూరు మ్యా సబ్ జైలులోని ఖైదీలకు నిర్ణీత ఆహార వస్తువులు సప్లై చేయుటకుగాను సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు, సదరు జైలు సూపరింటెండెంటు వారికి, 18—1—71వ తేదీ ఉదయం 11 గంటలకు చేరునట్లు నేరుగాగాని, తపాలు మూలముగా గాని, అందునట్లు పంపుకోవలెను. వివరములకు ఈ ఆఫీసు పని చేయుకాలంలో నేరుగా తెలుసు కొన వచ్చును. టెండరు ఫారము కావలసినవారు ఫారం ఖరీదు ఒక్క రూపాయి, ఆఫీసుపని చేయుకాలంలో, ఆఫీసులో చెల్లించి ఫారమునుపొందవచ్చును.

పై నిర్ణీత తారీఖు, టైము తర్వాత చేరు టెండర్లు అంగీకరించబడవు.

(సం) సి. మార్కండేయులు,
7—1—71
సబ్‌జైలు సూపరింటెండెంటు,
చిత్తూరు.

టెండరు నోటీసులు

నందిగామ గ్రామ పంచాయతి
Roc. No A2-655/70, dt. 8-1-71.

నందిగామ గ్రామ పంచాయతీకి 1970—71 సం. నకు పబ్లికు హెల్త సామానులు సప్లయి చేయుటకు ది 19—1—71 మంగళవారము సాయంకాలము 4 గంటలవరకు గ్రామపంచాయతి ఎగ్జిక్యూటివు ఆఫీసరువారిచేగాని వారి అనుమతి పొందినవారిచేగాని టెండర్లు తీసుకొనబడి అదేరోజు సాయంకాలము 4—30 గం. లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. ఒక్కొక్కరు ధరావతు రు 75 — లు చెల్లించి రశీదు పొందవలెను. అట్లుధరావతు చెల్లించని టెండర్లు తీసుకొనబడవు. టెండరు షరతులు మరియు యితరవివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

(సం) బి. ఎం. ఎం. చిదంబరరావు,
ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

పంచాయతీ సమితి కార్యాలయము
గంగరాజుమాడుగుల
Roc. No. 494/70. /కె

సీలువేసిన టెండర్లు ఈ దిగువ నుదహరించిన లైవుస్టాక్ పంచాయతీసమితి గంగరాజు మాడుగుల ఆఫీసువద్ద డెలివరీ చేయుటకు కోరడమైనది.

టెండరుదారులవద్దనుండి టెండర్లను గంగరాజుమాడుగుల బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసర్‌వారిచే తేది 29—1—71 సాయంత్రం 4 గంటలకువరకు తీసుకొనబడును. అదేరోజున సాయంత్రం 5 గంటలకు టెండరుదార్లు లేక వారి ఏజంట్లు లేక వారి నామినేటర్లముందు టెండర్లు తెరువబడును.

టెండరు ఫారములు గంగరాజుమాడుగుల పంచాయతీసమితి ఆఫీసువద్ద, ఆఫీసు పనివేయు వేళలలో ఫారము ఒక్కంటికి రూ 1—02 (సేల్సుటాక్సుతోసహా) చెల్లించి తే 25.1.71 దివానలోపునగాని పొందవచ్చును.

వ. నెం.	వివరములు.		
1.	వెల్లూరిజాతిగొర్రెలు		
	కావలసిన సంఖ్య మగవి		25
	కావలసిన సంఖ్య ఆడవి		75
	ఎస్టిమేటు మొత్తం	రు.	12,000
	సెక్యూరిటీ డిపాజిట్టు	రు.	360
2.	ఇండియన్ రన్నర్‌బాతులు		
	కావలసిన సంఖ్య మగవి		50
	కావలసిన సంఖ్య ఆడవి		100
	ఎస్టిమేటు మొత్తం	రు.	2,000
	సెక్యూరిటీ డిపాజిట్టు	రు.	60
3.	యార్కుషైర్ పందిపిల్లలు		
	కావలసిన సంఖ్య మగవి		15
	కావలసిన సంఖ్య ఆడవి		30
	ఎస్టిమేటు మొత్తం	రు.	3,000
	సెక్యూరిటీ డిపాజిట్టు	రు.	90

పై నుదహరించిన లైవుస్టాకును మంచి స్థితిలో గంగరాజుమాడుగుల పంచాయతీసమితి ఆఫీసువద్ద టెండరుదారు తన స్వంత ఖర్చులపై అప్పగించ వలయును. టెండరు పెట్టదలచినవారు పాడేరు సబ్ ట్రెజరీలో పై నుదహరించిన విధముగా వేరువేరు సెక్యూరిటీ డిపాజిట్టులను గంగరాజుమాడుగుల పంచాయతీసమితి సాధారణ నిధులకు జమకట్టి సదరు చలాను టెండరుకు జతపర్చవలెయును.

గంగరాజుమాడుగుల పంచాయతీసమితి బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరుగారు టెండరు అమోదించుటకుగాని, తిరస్కరించుటకుగాని సర్వహక్కులు కలిగియుందురు.

G. V. S. RAJU,
బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరు,
గంగరాజుమాడుగుల.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పశు సంవర్ధక శాఖ
టెండరు నోటీసు 4/70-71

సీలువేసిన టెండర్లు (కవరుపైన స్టీలు క్యాష్ బాక్సులు సప్లయి టెండరు) అని వ్రాయవలయును. ఈ దిగువ నుదహరించిన స్టీలు క్యాష్‌బాక్సులను సప్లయివేయుటకుగాను ప్రాజెక్టు ఆఫీసరు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు గుడ్లవల్లేరు— కృష్ణాజిల్లా వారిచే29.1.71 సాయంత్రము 3గంటలవరకుతీసుకొనబడును. టెండర్లు అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెరువబడును.

టెండరు ఫారము సెట్టు ఖరీదు రు. 5—15(ఐదు రూపాయిల పదిహేనుపైసలు) టెండరు ఫారము షెడ్యూల్సు పోస్టుద్వారా గాని, స్వయముగాగాని ఆఫీసు పని వేయు వేళలలో ప్రాజెక్టు ఆఫీసరు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు— గుడ్లవల్లేరు వారి నుండి పొందవచ్చును. టెండర్లు యితరులకు మార్పకూడదు.

1. స్టీల్ క్యాష్‌బాక్సు
కొలతలు: 35 సెం. మీ × 25 సెం. మీ × 15 సెం. మీ. లేక 35.5 సెం. మీ × 25.4 సెం. మీ × 15.2 సెం. మీ.
(రిమూవబుల్ కోయిన్‌ట్రే మరియు డిటాచబుల్ బాటమ్ ప్లేటు కలిగి తాళములతో సహా)
కావల్సిన బాక్సులు .: 70

(సం) టి. వి. లోకనాధరావు,
ఎ/o ప్రాజెక్టు ఆఫీసరు,
ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు,
గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా.

భీమవరానికి మార్కెట్ కమిటీ త్వరలో ఏర్పడగలదని మంత్రి శ్రీ కళ్యాణి ప్రకటన

భీమవరం, జనవరి 10 : భీమవరంలో మార్కెటింగ్ సొసైటీ నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినదని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి శ్రీ రామచంద్రరావు కళ్యాణి ప్రకటించారు. ఆయన భీమవరం వాణిజ్య పరిశ్రమల మండలి సభ్యుల సహవాసకంలో మాట్లాడుతూ, మార్కెటింగ్ కమిటీలో 9 మంది సభ్యులు ఉండగలరని అన్నారు.

వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ ఎం. నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు కె నరసింహమూర్తి, బి., శ్రీ రామరాజు ప్రసంగించారు.

నక్కవాని పాలెంలో సబ్‌పోస్టు ఆఫీసు

విశాఖపట్నం, జనవరి 10 : నక్కవాని పాలెంలో పి. అండ్ టి కాలనీలో ఒక సబ్‌పోస్టాఫీసుకు జిల్లా రెవిన్యూ ఆఫీసరు శ్రీ పురుషోత్తమ నాయుడు ప్రారంభించారు. టవును ప్లానింగ్ ట్రస్టు ఛైర్మన్ శ్రీ జి. రంగారెడ్డి అధ్యక్షత వహించారు. టెలిగ్రాఫ్సు డివిజనల్ ఇంజనీరు శ్రీ.ఎస్. శ్రీరంగాచారిస్వాగతంచెప్పారు

చక్కని అవకాశం

వాల్‌టెంట్‌రోడ్‌లోని వ్యాపారస్తులకు కారు గారేజీ సహా అన్ని సౌకర్యములు కల రెండు పడకగదుల ఫ్లాట్. తక్షణం ఆక్రమించుకోవచ్చు.

ది మోడరన్ బిల్డర్స్,
మదరాసు-1.
ఫోన్: 442565

AUTOMOTIVE

1966 మోడల్ విల్లీస్‌జీప్ ఏపిపి 6108 "ఉన్నచోట ఉన్నట్లు" అన్న షరతుమీద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీసు, 150—ఏ, మౌంట్‌రోడ్డు, మద్రాసు—2 నందు అమ్మకమునకు ఉన్నది. తనిఖీ, షరతులనిబంధనలు వగైరాకు మా ఆపరేషన్స్ డిపార్టుమెంటును పని దినములలో కలుసుకొనండి. ఆఫర్లు తీసికొనబడు కడపటి తేది 21—1—71 సా. 3 గం. ల వరకు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు
టెండరు నోటీసు నం. 1/70-71

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలెక్ట్రికల్), కన్‌స్ట్రక్షన్, వరంగల్.

ఇచ్చిన కొలతప్రకారం ఆర్. సి. సి. మరియు పి. ఎస్. సి. సి. స్తంభాలను వేర్వేరు ఉత్పత్తి కేంద్రాలనుంచి వరంగల్ జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు రవాణాచేసే నిమిత్తం రిజిస్టర్డు కంట్రాక్టరులనుంచి ట్రిప్లికేటులో (3 కాపీలు) సీలువేయబడిన టెండర్లు ఈ ఆఫీసుకు 25—1—1971 తేదీమధ్యాహ్నం 3 గంటలవరకుగాని లేదా అంతకుముందేగానిఅందునట్లు పంపవలసినదిగా ఆహ్వానించ బడుతున్నవి. టెండర్లు అదేరోజున ఆ సమయానికి హాజరైన టెండరుదారుల సమక్షంలో సాయంత్రం 4 గంటలకు తెరువబడును. స్పెసిఫికేషన్ కాపీలు ఈ ఆఫీసునుంచి 15.1.1971 నుంచి 23—1—1971 లోపుగా ఆఫీసు వేళలలో రు. 5—20 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలెక్ట్రికల్) కన్‌స్ట్రక్షన్, ఏ. పి. ఎస్. ఇ. బి. వరంగల్ పేర స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, హనమ్‌కొండ బ్రాంచిలో సొమ్ముచెల్లించే డిమాండ్ డ్రాఫ్ట్ పద్ధతినిపంపి, పొందవచ్చును. గడువుతేదికి పిమ్మట అందిన టెండర్లు తిరస్కరించబడును.

ఎగ్జిక్యూటివ్ యింజనీర్ ఎలక్ట్రికల్
కన్‌స్ట్రక్షన్: వరంగల్.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు
టెండరు నోటీసు

ఈ క్రిందవివరించబడిన పనులకు దిగువ సంతకంచేసిన వారిచే రిజిస్టర్డు కంట్రాక్టరుల నుంచి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

వరుస నెం. పనివివరం.

1. కంబం 132 కెవి. సబ్‌స్టేషన్ వద్ద ఒక స్పెషల్ 'ఎఫ్' టైపు క్వార్టర్స్ నిర్మాణం.
పనివిలువ సుమారుగా 60,000—
ఎర్నెస్టుమనీ ధరావతు 1,500—

పూర్తివివరాలు, స్పెసిఫికేషన్సుకల ప్రతి టెండరు ఫారముకు రు. 17—51 (పదిహేడు రూపాయిల యాభై ఒక్క పైసమాత్రము) మనియార్డరుద్వారాగాని, రొక్కంగాని, డిమాండుడ్రాఫ్ట్ ద్వారాగాని (వాయు చెయ్యబడదు) ఛీఫ్ అక్కౌంటెంట్, ఆఫీసు ఆఫ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్, టి. ఎల్. సి. సర్కిల్, కడపకు చెల్లించి పొందవచ్చును.

టెండర్లు విక్రయించడానికి తుదితేదీ: 18—1—1971.

టెండర్లు స్వీకరించడానికి తుదితేదీ: 23—1—1971 మధ్యాహ్నం 3 గం.

టెండర్లు తెరిచేతేదీ: 23—1—1971 సాయంత్రం 4 గం.

టి. కనకరాజు,
సూపరింటెండింగ్ ఇంజనీర్,
టి. ఎల్. సి. సర్కిల్, కడప.

'యువతరానికి నూతన లక్ష్యాల నిర్దేశం అవసరం'
దౌర్జన్య విధానాలనుండి వారి దృష్టిని మరలించాలని ఇందిరాగాంధి సూచన

న్యూఢిల్లీ, జనవరి 10: దేశంలో వివిధ మైన దౌర్జన్యాలైనా మొత్తం దేశప్రయోజనాలకు భంగకరమని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడు హెచ్చరించారు. నేటి యువతరం వారి దృష్టిని దౌర్జన్య విధానాలనుండి నిర్మాణాత్మక కృషిపైపు మరలించాలని, వారికి ప్రత్యామ్నాయలక్ష్యాలనుసూచించాలని శ్రీమతి ఇందిరాగాంధి నేడు "సమాజంలో దౌర్జన్య దోరణుల నిర్మూలన" అన్న అంశంపై ప్రసంగిస్తూ చెప్పారు.

దౌర్జన్యదోరణులు కేవలం మన దేశంలోనే వ్యాపిస్తున్నాయని భావించరాదని, ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలలో ఈ దోరణులు వ్యాపిస్తున్నాయని ప్రధాని అన్నారు. అయితే కేవలం విమర్శలద్వారా ఈ దోరణులు అంతరించవని, వీటి నిర్మూలనకు తగిన మార్గాలు సూచించటం అవసరమని ఆమె అన్నారు.

మతవిద్వేషం మన సామాజిక జీవనాన్ని ఆంతరంగికంగా విచ్ఛిన్నం చేస్తున్నదని, వివిధ వర్గాల మధ్య సదవగాహనను, సత్సంబంధాలను సృష్టించి దేశపు ఆర్థిక సమస్యలపరిష్కారానికి సమైక్యంగా కృషి చేయటం నేటితక్షణ కర్తవ్యమని ప్రధాని చెప్పారు. దేశానికి విదేశీయుల దురాక్రమణ ద్వారా సంభవించగల ప్రమాదం కంటె పౌరులలో వివిధవర్గాలవారి అంతః కలహాలే ఎక్కువ ప్రమాదకారులని ఆమె అన్నారు.

నేటికి సరిగా ఐదు సంవత్సరాలక్రితం తాష్కెంట్‌లో మరణించిన శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రికి శ్రీమతి ఇందిరాగాంధి జోహారు లర్పించారు. శాస్త్రీజీ మతసామరస్యంపైన, శాంతియుత పద్ధతులలో సామాజిక పరిణామాలనుతెచ్చే విధానాలపై నలచంచలమైన విశ్వాసం గలవారని ఆమె అన్నారు.

ప్రతిచిన్న సమస్యపై ఆందోళనలు, ఉద్యమాలు ప్రారంభించే పద్ధతిని ప్రధాని ఖండించారు.

ప్రస్తుతం వివిధదేశాల ప్రజలు జాతి,మత, రాజకీయ విభేదాలను విస్మరించి పరస్పర స్నేహసంబంధాలను పెంచుకోటానికి కృషి జరుపుతున్నారని, ఈ పరిణామం హర్షణీయమని ప్రధాని పేర్కొన్నారు.

ప్రస్తుతం మనదేశంలో బ్రిటిష్ ప్రధాని పర్యటన పట్ల శ్రీమతి ఇందిరాగాంధి హర్షం వెల్లడించారు. స్వాతంత్ర్యం లభించక పూర్వం మనం బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచి నప్పటికీ, స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతీయులు గతాన్ని విస్మరించి బ్రిటిష్ ప్రజలతో స్నేహసంబంధాలను పునరుద్ధరించుకొన్నారని ఆమె అన్నారు.

"అనువ్రతవిచార్ పరిషత్"ను ఈ సమావేశంలో ప్రధాని ప్రారంభించారు. ముని శ్రీ మహేంద్రకుమార్‌జీ రచించిన "కాల్ జాయి" గ్రంథాన్ని శ్రీమతి ఇందిరాగాంధి ఆవిష్కరించారు.

పిఠాపురం పంచాయితీ సమితిలోగల ధర్మవరం గ్రామ పంచాయితీకి 1970 మేలో జరుగ వలసిన ఎలక్షను రిట్ పిటీషనువల్ల తాత్కాలికముగా ఆగి, ఈ నెల 4వ తారీఖున జరిగిన ఎలక్షనులో శ్రీ దాట్ల వెంకట సూర్యనారాయణరాజుగారు సర్పంచిగా 8:5 మెంబర్ల ఓట్ల తేడాతో ఎన్నుకోబడిరి. మరియు వారితో పోటీ చేసిన వారి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయిరి.

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)
నైవేలి వద్ద 28—1—71, 29—1—71 తేదీలలో
బహిరంగ వేలం ద్వారా అమ్మకం

టిడి 25 మరియు డి 9 ట్రాక్టర్లు, బి. వి. లోడర్లు, ఆర్మీగ్రేకేన్, ట్రక్‌క్రేన్సు 5 టి, ఫోర్క్‌లిఫ్ట్‌ట్రక్కులు, టాయ్‌టెయిన్, కాంక్రీట్ [illegible], డీసెల్ ఇంజన్లు, 100 కెవిఏ, మరియు 50 కెవిఏ ట్రాన్స్‌ఫార్మర్లు, బెంజ్ వాన్లు, డెబ్బతిన్న లేలాండ్ బస్సులు, లారీ, డాడ్జి పైర్ టెండర్, గార్లిక్ కోర్ డ్రిల్స్, ఎం. జి. ఫ్లాట్‌ట్రక్కులు, బోల్టులు, నట్లు, భవన నిర్మాణసామగ్రి, వెల్డింగ్ రాడ్లు, జి. ఎం. రౌడ్లు, ఫాస్పర్ బ్రాంజికౌండ్లు, దిగుమతి చేయబడిన ఎండ్‌లెస్ బెల్టులు, టైర్లు వంటివాడని ఐటములు, బెంజ్, లేలాండ్, జీప్, డాడ్జి, ఫార్గో, ప్లిమత్ వెహికిల్స్‌కు చెందిన వాడని ఆటోస్పేర్లు, బరనస్క్రాప్, వేస్టు ఆయిల్, వాడిన కన్వేయర్ బెల్టింగులు, ఇతర టి అండ్ పి ఐటములు వగైరా.

అమ్మకంషరతులు, ఇతరవి రాబు మా ఆక్షనర్లు మెసర్స్ ముర్రే అండ్ కో, 5. తంబుచెట్టివీధి, మదరాసు—1 నుంచి తెలుసుకొనవచ్చును.

నైవేలి—1,
సౌత్ ఆర్కాట్‌జిల్లా. } ఛీఫ్ సేల్స్ మేనేజరు.

కుట్టు మెషిన్ స్టాండులు

ఉషా కుట్టు మిషనులకు పోతపోసిన ఇనప స్టాండులను కొనడానికి మేము మార్కెట్‌లో వున్నాము. మాకు నెలకు 1000 స్టాండుల వంతున దీర్ఘకాలిక పద్ధతిపై కావలసి వున్నది.

ఫినిష్ పూర్తి అయిన కాస్టింగ్‌తూకం ప్రతి స్టాండుకూ సుమారు 22 కె.జి. వుండవలెను. స్టాండును పూర్తిగా 'ఫినిష్' చేసిన కండిషన్‌లో అమ్మకానికి సిద్ధంగా సప్లయి చెయ్యవలెను. అంటే మెషినింగు, స్టవ్ ఎనామలింగ్ పద్ధతిలో పెయింటింగ్, సబ్ అసెంబ్లీ మేము యిచ్చిన కొలతలకు అనుగుణంగా కార్టు పెట్టెలలో ప్యాకింగుకు తయారుగా చేసి యివ్వవలెను.

ఈ సప్లయిలు చెయ్యడానికి తగిన శక్తి, సౌకర్యాలు కల పార్టీలు, ఇతరులు ఈ చిరునామాకు వ్రాయవలెను. ఇండస్ట్రియల్ అండ్ అల్లయిడ్ సేల్స్, పి.ఎల్. 1, ఝండేవాలాన్ ఎస్టేట్, న్యూఢిల్లీ—55.

inalsa

శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానము
అన్నవరం, తూర్పు గోదావరిజిల్లా.
టెండరు ప్రకటన

తూర్పుగోదావరిజిల్లా, ప్రత్తిపాడు తాలూకా ఆ. అన్నవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం తాలూకు ఈ క్రింది నుదహరింపబడిన పనులుచేయు నిమిత్తం సీలువేసిన టెండర్లు పి. డబ్ల్యూ. డి. రోడ్లు, భవనములు జిల్లాపరిషత్తు శాఖలలో రిజిష్టరు అయి పనులుచేయుచున్న కంట్రాక్టర్లవద్దనుండి ఈ దిగువ సంతకముచేసినవారిచే ది 19—1—71 మధ్యాహ్నము గం. 2 ల వరకు తీసుకొనబడును. అదేరోజు మధ్యాహ్నము గం. 3 లకు హాజరుగావున్న టెండరుదార్ల సమక్షములో సదరు టెండర్లు తెరువబడును. ఇతరవిషయములు, నిబంధనలు దేవస్థానము ఆఫీసు పనిచేయు వేళలయందు తెలుసుకొనవచ్చును. సకాలములోరాని టెండర్లు, ధరావత్తులేని టెండర్లు నిరాకరింపబడును. టెండరుఫారము ఖరీదు రూ 5—10 పైసలు.

వ. న నెం.	పనిపేరు.	ఎస్టిమేటు సొమ్ము. రూ.	ధరావత్తు రూ.	పనిపూర్తిచేయ వలసినకాలము.
1.	రత్నగిరి కొండపైన వ్రతసామానులు పెట్టుకొనుటకును, కళ్యాణములుచేయించే పురోహితులకు వసతికొరకును ఒక బిల్డింగు కట్టుట.	27,600	1,380	150 రోజులు
2.	రత్నగిరి కొండపైన ఉన్నపుడున్న రత్నగిరి సత్రముమీద ఒకటవ అంతస్తు కట్టుట.	43,000	2,150	150 రోజులు
3.	రత్నగిరికొండపైన చేతిపరికరములు (ప్రజలకు ప్రదర్శించుటకు కావలసిన పని కట్టుటకు	11,000	550	150 రోజులు
4.	రత్నగిరి సత్రము నెంబర భాగమున ఉన్న భవనముపై రెండవ అంతస్తు నిర్మింపుటకుగాను.	16,600	830	150 రోజులు

(సం) కె. లక్ష్మీపతి.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

క్రొత్త పామాలివ్ షేవ్ బ్రష్ మీ క్షౌరమునకు ఎక్కువ సుఖమును చేకూరుస్తుంది

ఇదిగో పొడవైన క్రొత్త బ్రష్ [illegible] నేడే పామాలివ్ షేవ్ బ్రష్‌ను తీసుకోండి!

PCB.S.2 TL

ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక చదవండి

రైతులారా!

హిందుస్థాన్ ఏంటిబయోటిక్స్ లిమిటెడ్, పింప్రి, పూనా-18 వారి

ఆరోఫంగిన్ మరియు స్ట్రెప్టోసైక్లిన్ HA

(శిలీంద్రనాశక ఏంటిబయోటిక్) (క్రిమినాశక ఏంటిబయోటిక్)

మీ కప్పుడు చేరువలో లభిస్తున్నాయి!



మీ వరి, మిరప, బంగాళా దుంప మరియు వేరు శనగ వంటి పోషక్క పంటలను కీటకములు బూజు, మొదలైన తెగుళ్ళ నుండి రక్షించుకుని ఎక్కువ లాభాలను సంపాదించండి. రెండు మందులూ లోకు గాను విడి విడి గానూ తేలికగా లభించ గలవు.

ఆంధ్ర ప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు

హైదరాబాద్ జిల్లా [illegible]

అనంతపూర్ జిల్లా [illegible]

ఆంధ్ర ప్రదేశ్ కంతటికి [illegible]

703 B

కట్లర్-హామర్ మోటారు స్టార్టరును ఉపయోగించండి -ఎక్కువ పంటలు పండించండి!



అధికోత్పత్తికి సక్రమమైన మంచినీటి పారుదల ముఖ్యంగా కావాలి. మీ నీటి పంపులు చెడిపోకుండా ఎల్లవేళలా పని చేస్తేనే ఇది సాధ్యమౌతుంది. తరచు పంపు మోటారు వేడెక్కి కాలిపోవటంవల్ల ఆగిపోతుంది. ఇలా కాలిపోకుండా వుండేటందుకే కట్లర్-హేమర్ మోటారు స్టార్టరు సహాయం చేస్తుంది.

కట్లర్-హేమర్ స్టార్టరు మోటారును ఇంత చక్కగా ఎలా రక్షిస్తుంది?

కట్లర్-హేమర్ మోటారు స్టార్టర్లలోనే ప్రత్యేక రక్షణకారిగా యుటెక్టిక్ ఎల్లాయ్ థెర్మల్ ఓవర్‌లోడ్ రిలే ఉపయోగించబడింది. ఇది మోటారు కాలిపోక ముందే దానిని కనిపెట్టి మోటారునకు కరెంటు రాకుండా ఆపు చేస్తుంది. ఇంతేకాక ఈ స్టార్టరులోని కాయిల్ అత్యధికమైన ఓల్టేజి మార్పులకి తట్టుకోగలదు. ఈ స్టార్టరు దుమ్మూధూళి కీటకాదులకు శక్యంకాని పెట్టెలో పెట్టబడి వది. అవసరమైతే ఈ పెట్టెకి తాళం కూడా వేయవచ్చును.

అందుకే కట్లర్-హేమర్ మోటారు స్టార్టరునే దేశమంతటా ప్రయోజకులైన రైతులు అందరూ కావాలంటారంటే ఆశ్చర్యమేముంది!

మీకు నమ్మకమునకు ప్రతీక
కట్లర్-హేమర్
ఇండియా లిమిటెడ్
ఫ్యాక్టరీ : 20/4 మధుర రోడ్, బల్లభగఢ్, హరియానా

బ్రాంచి ఆఫీసు : 5—3—337, రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్—3 (ఫోన్: 75827 [illegible]) అధికారము పొందిన డీలర్లు : ★ విజయవాడ: కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, [illegible] వీధి. (ఫోన్: 5167) ★ సికింద్రాబాద్: సికింద్రాబాద్ కమర్షియల్ కార్పొరేషన్, 8573, రాష్ట్రపతి రోడ్డు (ఫోన్: 76411) ★ చిత్తూరు: పీపీస్ అండ్ కంపెనీ 253/14, హైరోడ్డు, (ఫోన్: 430) ★ విశాఖపట్నం: ఇ. కృష్ణారావు అండ్ బ్రదర్స్, అల్లూరు సీతారామరాజు రోడ్డు, సూర్యబాగ్ (ఫోన్: 4445)

టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్

టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంటుకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జీతం రు. 150—5—160—8—240—ఇబి—8—280—10—300 పైన హైదరాబాద్ టెలిఫోన్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అనుమతించబడే మామూలు అలవెన్సులు.

ఖాళీల సంఖ్య : సుమారుగా ఐదు. వీటిలో ఒకటి షెడ్యూల్డు కులాలకు, ఒకటి మాజీసైనికులకు కేటాయించబడినది.

వయస్సు పరిమితి : 1—7—1970 నాటికి 18 సం. రాలకు 24 సంరాలకు మధ్య వుండవలెను. షెడ్యూల్డుకులాలకు, మాజీసైనికులకు, జీవనవృత్తి కోల్పోయిన స్వర్ణకారులకు, అభ్యర్థులకు పంపబడే ఇన్‌స్ట్రక్షన్సులో వివరించబడిన కొన్ని తరహాల ఇతరవ్యక్తులకు గరిష్ఠవయఃపరిమితి సడలించబడవచ్చు.

అర్హతలు : ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులుగా ఇంటర్మీడియెట్ సైన్సు లేక తత్సమానమైన పరీక్ష, లేదా ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులతో మూడు సంవత్సరాల డిగ్రీకోర్సులో జయప్రదంగా మొదటిసంవత్సరం సమాప్తి, లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఇంజనీరింగ్ డిప్లొమాలలో ఒకటి లేదా ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులుగా జయప్రదంగా ప్రీ ఇంజనీరింగ్‌కోర్సు సమాప్తి.

సెలెక్షన్ : అర్హతకల అభ్యర్థులు షెడ్యూల్డ్ కులాలకు, మాజీసైనికులకు ప్రత్యేకించబడిన ఖాళీలకు లోబడి, ఇంటర్మీడియెట్ సైన్సు లేదా తత్సమానమైన పరీక్షలో వచ్చిన మార్కులు—ఉన్నతవిద్యార్హతలకు, స్పోర్ట్సుకువచ్చే బోనసు మార్కులు కలిపినమీదట ఆమార్కులు ఆధారంగా సమర్థత ప్రాతిపదికగా సెలెక్టుచెయ్యబడుదురు.

ట్రెయినింగ్ : సెలెక్టుచెయ్యబడిన అభ్యర్థులకు 9 నెలల ట్రెయినింగ్ ఇవ్వబడును. ట్రెయినింగ్ కాలంలో నెలకు రు 100 — అలవెన్సు ఇవ్వబడును.

అభ్యర్థులు ఏ పోస్టాఫీసులోనైనా రు 5/— చెల్లించి తీసుకొన్న [illegible] మూలకం డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్స్, హైదరాబాద్—33 వారి ఆఫీసునుంచి పొందదగు నిర్ణీతమైన దరఖాస్తు ఫారంలోనే దరఖాస్తు చెయ్యవలెను. షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముక్రింద రు 1—25 చెల్లించవచ్చును. రుసుము మనియార్డర్లు లేక పోస్టల్ ఆర్డర్లు లేదా చెక్కులద్వారా పంపితే అంగీకరించబడదు. పూర్తిచెయ్యబడిన దరఖాస్తుఫారాలు అవసరమైన డాక్యుమెంట్లతో సహా పరిగాగాని, చేరువలోని ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజిద్వారాగాని, ఒకవేళ యిప్పటికే గవర్నమెంటు సర్వీసులో పనిచేస్తూవుంటే ఆఫీసు అధికారిద్వారాగాని, డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్స్, హైదరాబాద్—33 వారి ఆఫీసుకు 1—2—71 దాటకుండా చేరునట్లు పంపవలెను. లోపాలున్న దరఖాస్తులు, గడువుతేదీకిపిమ్మట అందిన దరఖాస్తులు తిరస్కరించబడగలవు.

హైదరాబాద్ టెలిఫోన్ జిల్లా

DAVP-711(96)/70

వాన్‌గార్డ్ ఇన్వెస్ట్‌మెంట్సు లిమిటెడ్

12%

అంగీకరించే బుణాలపై 1% సర్వీసు ఛార్జీ ఉన్నది. ప్రారంభంలో 10% బోనసు అదనం. 2 ఏళ్ల బుణాలకు 2% ఎక్కువ అంతకు మించిన బుణాలకు...

బుణాలకు సెక్యూరిటీ అవసరం లేదు.

ఇతర వివరాలకు సెక్రటరీ

వాన్‌గార్డ్ ఇన్వెస్ట్‌మెంట్సు లిమిటెడ్ 'వాన్‌గార్డ్ బ్లాక్' 11, 12 సెకండ్ లైన్ బీచ్ మద్రాసు 1

ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు 21112.

సురాజ్‌మల్స్

నాణ్యమైన వజ్రాలు

గ్యారంటీయైన 22 క్యారట్ బంగారు నగలు

313, నేతాజీ రోడ్, మద్రాసు-1.

ప్రాంతీయ విభేదాలకు మోసపోవద్దు

శ్రీ ఎ. వాసుదేవరావు హెచ్చరిక

కోదాడ, జనవరి 10 'గత రెండు శాబ్దాల కాలంలో కాంగ్రెసు ప్రభుత్వాలు అనేక విధాల మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, అనుకున్నంత కీర్తి ప్రతిష్ఠలు కాంగ్రెసు పార్టీకి లభించలేదు. కారణము స్వార్థపరులు, పెట్టుబడిదారీ వర్గాలు, పెత్తందారీ వర్గాలు, ప్రభుత్వము కల్పించే ప్రతి సౌకర్యమును వారి కనుకూలముగా మార్చుకొనుటకు ప్రయత్నించిరి. అందుకు అధికారులు కూడా తోడ్పడ్డారు. వారికి ఎప్పటికప్పుడు భాష, జాతి, ప్రాంతీయతత్వము మొదలగు విభేదాలు సృష్టించి, అధికారములోవున్న ప్రభుత్వము పోస్తేనే ఏర్పడివచ్చు అను మనుకూలముగా వ్యవహరించే స్థితిని కల్పించిన ఫలితముగానే, కాంగ్రెసుకు కీర్తి లభించలేదని, వీరు సృష్టించిన మోసాలకు లోనుకావద్దని హుజూరునగరు తాలూకా, అమ్మవరము గ్రామములో ఈ నెల 7 వ తేదీన సన్మాన సభలో రాష్ట్ర సమాచార శాఖా మంత్రి శ్రీ అక్కిరాజు వాసుదేవరావు ప్రసంగిస్తూ అన్నారు.

పేదరికము, నిరుద్యోగము, ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితము కావు. దేశమంతా ఉంది. ప్రాంతాలు విడిపోతే ఈ సమస్యలు తొలగవు. సమదృష్టితో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి కృషి జరుగాలి. సమగ్రమైన కృషి జరుగడానికి ఈనాడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ప్రయత్నిస్తున్నారు. వారికి కావలసిన చేయూత నిచ్చి తోడ్పడాలని ఆయన హితవు పలికారు.

నాగార్జునసాగరు ఆయకట్టులో రైతుల సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రజలంతా ఏకోన్ముఖంగా కృషి సల్పినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రాంతీయ, సంకుచిత దృక్పథాలతో వ్యవహరించే తీరిక తాలూకా ప్రజలకు ఉండకూడదని ఆయన చెప్పారు. ఆయకట్టు రోడ్లను గురించి సత్వరముగా కృషి చేయగలమని హామీ యిచ్చారు.

అధికారులు, ప్రభుత్వ శాఖలు పనిచేసే తీరును గురించి ప్రసంగిస్తూ, ప్రభుత్వ శాఖలలోని అలసత్వమును గురించి నిశితముగా విమర్శించారు. నాగార్జునసాగరు ఆయకట్టులోని లోకలైజేషన్ వివరములను గూర్చి మాట్లాడుతూ, ఎడమ కాలువ ఆయకట్టుయందు 5 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యము కలగాలని ఆశిస్తే, 3 లక్షల ఎకరాలకు మాత్రమే లభించింది. తాలూకాలోని అనేక ఖండాలు నీటి సౌకర్యము పొందటానికి అవకాశ మున్నప్పటికినీ అధికారుల అశ్రద్ధ వలన చేర్చబడలేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే అన్ని గ్రామాలు పర్యటించి గ్రామాధికారులతో సంప్రదించి, ఆయకట్టు యందు చేర్చడానికి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

సభకు శ్రీ గడ్డం గోపిరెడ్డి ఆధ్యక్షత వహించారు. శ్రీ ఎం. నాగేశ్వరరావు మంత్రి శ్రీ వాసుదేవరావు తాలూకా కొరకు చేస్తున్న కృషిని వివరించారు. శ్రీ శర్మ, [illegible], శ్రీ ఎస్. వెంకటరావు సన్మాన పత్రాలు సమర్పించారు. తొలుత మంత్రిని [illegible] హారాలతో సత్కరించారు. [illegible] భవనము మంత్రి శ్రీ వాసుదేవరావు ప్రారంభోత్సవము చేశారు.

రఘునాథపాలెము స్థానిక [illegible] పథకముకు ఆయన శంకుస్థాపన చేశారు. చింత్రియాల గ్రామములో మంత్రి ప్రసంగిస్తూ, కాలువ నిర్మాణము వెంటనే పూర్తి చేసి, జూన్ నెల నాటికి నీరు అందించాలని ప్రాజెక్టు అధికారులను కోరారు.

దేవాదాయశాఖ ఉద్యోగిపట్ల మంత్రి అసంతృప్తి

ఈ నెల 7 వ తేదీన రాష్ట్ర సమాచార శాఖా మంత్రి శ్రీ వాసుదేవరావు వైకుంఠ ఏకాదశి ఉత్సవమును పురస్కరించుకుని మట్టపల్లి నృసింహస్వామి ఆలయమును దర్శించారు. దేవాదాయశాఖ ఉద్యోగి శ్రీ గంటా[illegible] దేవాలయ ప్రాంతములో ఫెల్టు టోపీ, బూట్లు మొదలగు వేషధారణలో వుండటం మంత్రికి అసంతృప్తి కలిగించినది. ''మీరు నాస్తికులా ?'' అని మంత్రి ప్రశ్న వేయగా, దేవాలయ ఉద్యోగి సమాధానము చెప్తూ ''నేను నాస్తికుడను కాను కాని, శాఖలో పని చేస్తున్నందుకు తప్పనిసరి అయినది'' అన్నారు. ఆయన సమాధానం మంత్రికి మరింత చికాకు కలిగించింది.

దేవాదాయశాఖ ఉద్యోగులు ఆలయ మర్యాదలను పాటించాలని, సనాతనాచారములు అతి శ్రద్ధతో పాటించి, భక్తులకు ఆదర్శముగా వ్యవహరించాలని ఆయన హెచ్చరిక చేశారు.

తొలుత దేవాలయ పునరుద్ధరణ సంఘ సభ్యులు శ్రీ ఎం. వెంకటరెడ్డి, శ్రీ సిహెచ్. నరసింహారావులు మంత్రికి స్వాగతము పలికారు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమమును మంత్రి పరిశీలించారు. తిరుపతి దేవస్థానము నుండి ఆలయ పునరుద్ధరణకు నిధులు కేటాయింపు చేయుటకు తగిన కృషి చేయగలనని మంత్రి హామీ ఇచ్చారు.

సరిక్రొత్తది!

సెంట్రీ - స్నానానికి ఎర్రని సబ్బు

మీ ఆరోగ్యానికి గొప్ప సంరక్షణ

new SENTRY GUARDS YOUR HEALTH

సెంట్రీతో స్నానం చేయండి...

అదే ఆరోగ్యకరమైన అలవాటు.

టాటావారి ఉత్పత్తి

CMTS-2-303 Tel.

ఐయొడెక్స్®

నడుం నొప్పి నివారణకు

బెణుకులు, వాపులు తగ్గడానికి

■ నిజంగా బాధను నివారిస్తుంది

■ వాపులు తీసివేస్తుంది

■ దెబ్బతిన్న గ్రంధులను బాగుచేస్తుంది

ఐయొడెక్స్ ఏ విధంగా నిజంగా ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంలో ఏ భాగమైనా వాచినా, దెబ్బతగిలినా, వ్యాధిగ్రస్తమైనా ఆ భాగం బాధ పెట్టడమే దానికి గుర్తు. పెయిన్ బామ్‌ల రాచడం వల్ల తాత్కాలికంగా మాత్రమే ఆ భాగంలో బాధను అణచి పెట్టగలవు. శాస్త్రీయ పద్ధతులపై తయారుచేయబడిన ఐయొడెక్స్ ఒక్కటి మాత్రమే ప్రత్యేకమైన ఉపశమనం కలిగిస్తున్నందున బాధనుగాని, వాపునుగాని, దెబ్బతిన్న గ్రంధులనుగాని వెనువెంటనే ఉపశమింప చేస్తుంది.

దీనిని తయారుచేయుటలో ఉపయోగించిన ప్రత్యేకమైన అంజనం పై చర్మాన్ని దాటి పోయి, మృదుత్వం చేకూర్చడమేగాక, చర్మం లోపలికిపోయి గ్రంధులలోనికి వ్యాపించిపోతుంది.

ఈ విధంగా లోపలికంటా పోయిన రిసర్‌ప్రైమ్డ్ ఐయొడిన్ చర్మాన్ని రేపకుండాను, మరకలు పడకుండాను, బొబ్బలు పుట్టించకుండాను బాధను నివారిస్తుంది. రక్త ప్రసారాన్ని ఇతోధికం చేసి, దెబ్బతిన్న గ్రంధులు వెంటనే కోలుకునేట్టు కూడా చేస్తుంది.

దీనిలో చేర్చబడిన మిథిల్ సాలిసిలేట్ వెనువెంటనే బాధను నివారించగలిగినట్టి శక్తివంతమైనది.

ఐయొడెక్స్ వాడి బాధనుంచి నిజంగా ఉపశమనం పొందండి.

® రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్.

ఐయొడెక్స్

బెణుకులు ● వాపులు ● కీళ్ల నొప్పులు, తిమ్మిరి ● నడుం నొప్పికి ● శిర నొప్పులకు, బాధలకు.



SKF స్మిత్ క్లైన్ అండ్ ఫ్రెంచివారి ఉత్పత్తి

స్వచ్ఛమైన, శక్తివంతమైన షార్ట్‌వేవ్ గ్రహణత మరియు, ఫిలిప్స్ విశ్వశ్రేణి శబ్దం. రు.155/-* లకే లభింపజేస్తుంది



క్రొత్త 2-బాండుల ఫిలిప్స్ ఫిలెట్టినా

ఇంకా, చాలా ఎక్కువ ఫిలిప్స్ నుండి మీరు ఆశించవచ్చు. ప్రతి సారీ మీకది లభిస్తుంది కూడా. తిరిగి, ఫిలెట్టినా యే అందుకు నిదర్శనం

మీడియం మరియు షార్ట్‌వేవ్ బాండులలో, ఎక్కువ స్టేషన్లను, బిగ్గరగా, స్పష్టంగా, మీకది వినిపింపజేస్తుంది. దాని లోపల అమర్చబడిన 2 ఏరియల్సు స్టేషన్లను అత్యుత్తమంగా పట్టుకునే శక్తి దానికి కలిగిస్తాయి.

ఫిలెట్టినా శబ్దం చాలా గొప్పది కూడా. ఈ వ్యత్యాసానికి దాని స్పీకరే కారణం. మామూలు 10 సెం మీ. స్పీకర్ల కన్న అది రెండింతలు సామర్థ్యం కలది. నమ్మ శక్యం కానంత దీర్ఘ జీవితం అది బ్యాటరీలకు సమకూరునట్లు చేస్తుంది.

ప్రత్యేకతలకు ప్రత్యేకతలే గాక, మీ సొమ్ముకు ఉత్తమ మూల్యం లభింప జేసుంది ఫిలెట్టినా ఫిలిప్స్ రేడియో షాపులో నేడే విని చూడండి.

ఇవిగో, ఫిలిప్స్ నుండి మరి రెండు విశ్వశ్రేణి సెట్లు :



ఫిలిప్స్ ట్రిక్స్ టిం‌క్స్ రు. 200/-* [illegible]

ఫిలిప్స్ [illegible] రు. 119/-* [illegible]

* ఎక్సయిజుతో సహా. తదితర పన్నులు అదనం

రోజంతా మధుర ధ్వనితో, పొందుడు నేడే ఆనందం ఫిలిప్స్ సోనోరామిక్ రేడియో

ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్

గొప్ప పేరు : గొప్ప ధ్వని

CHPR 136-254 TEL

మా కార్మికుల అభివృద్ధికి మేము వారికి తోడ్పడుతున్నాం



మా కార్మికులు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందాలని మా ఆశయం. అందువల్ల భద్రమైన ఉద్యోగమునకుతోడు వారికి అనేక ఇతర సదుపాయాలను గూడా కలుగ చేస్తున్నాం.

ఇంతే కాదు.

కార్మికులు తమకు తాముగా అభివృద్ధిని సాధించే అవసరాన్ని మేము గుర్తించాం. అందుచేత వారికి ఉన్నతోద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం.

ప్రమోషన్లు నిష్పక్షపాతంగా అమలు జరపటానికి, వివిధ విభాగాలలో అర్హతను నిర్ణయించటానికి పరీక్షలున్నాయి.

అందుకై జమ్‌షెడ్‌పూరులోని మా టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితమైన ట్రెయినింగు ఇచ్చే ఏర్పాటు ఉన్నది. ఇక్కడ ఇంతవరకు 10,000 మందికి ట్రెయినింగు ఇవ్వబడింది.

మా సంస్థ బలానికి మా ఉక్కుతోబాటు మా కార్మికులు గూడా కారణం.

టాటా స్టీల్

4N-2010

సంక్రాంతి - ఒక ఆనందకరమైన పండగ

సంక్రాంతి వినోదయాత్రోత్సవ సమయాన తమిళనాడు మీకు స్వాగతంచెపుతున్నది పండగ వేడుకలతో నిండిన తమిళనాడును దర్శించండి తమిళనాడు సంక్రాంతిని ఆట పాటలతో ఆనందకరంగా జరుపుకుంటుంది విందులకు, వేడుకలకు పొందైన కాలం సంక్రాంతి ఈ పండుగ సమయాన్ని ఇనుమిక్కిలిగా జరపటానికి తమిళనాడు ప్రభుత్వం ఒక సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమం ఏర్పరచింది

కార్యక్రమం :

1971, జనవరి 11
సా 6—30 నుంచి 7—30 వరకు
సంక్రాంతి వినోదయాత్రోత్సవ ప్రారంభోత్సవం ప్రారంభకులు.
డా. సత్యవాణీముత్తు
తమిళనాడు ప్రభుత్వ వ్యవసాయక, హరిజన సంక్షేమ, టూరిజంశాఖమంత్రి
సాంస్కృతిక కార్యక్రమం
శ్రీమతి నిర్మల రామచంద్రన్‌చే
చిల్డ్రెన్స్ థియేటర్‌నందు

1971, జనవరి 12
సా 6—30 నుంచి 8—30 వరకు
పద్మాలయ డాన్స్ సెంటర్ ఆర్టిస్టులచే
నాట్యం,
వుడ్‌లాండ్స్ హోటల్, మద్రాసు—4

1971, జనవరి 13
సా 7—00 నుంచి 8—30 వరకు
కుమారి పద్మ సుబ్రహ్మణ్యంచే
శాస్త్రీయ నృత్యాలు
కన్నెమెరా హోటల్, మద్రాసు—2.

1971, జనవరి 14
సా 6—30 నుంచి 8—30 వరకు
శ్రీమతి సరోజ అండ్ పార్టీచే
భరతనాట్యం మరియు ప్రాచ్యనృత్యాలు
గీతాహోటల్, ఎగ్మూరు, మద్రాసు—8

1971, జనవరి 15
సా 6—30 నుంచి 8—30 వరకు
వఝుయూర్ రామయ్యపిళ్ళై బృందంచే
"కురవంజి" జానపదనృత్యాలు
హోటల్ ఇంపీరియల్, మద్రాసు—8

1971, జనవరి 16
సా 6—30 నుంచి 8—30 వరకు
కళామండలం వి. మాధవన్ అండ్ పార్టీచే
దాక్షాయణీకల్యాణం నృత్యనాటిక మరియు శాస్త్రీయ నృత్యాలు
దాశప్రకాష్ హోటల్, మద్రాసు—7.

1971, జనవరి 17
సా 6—30 నుంచి 7—30 వరకు
పిడ్కోలు కార్యక్రమం
మిలేడీస్‌గార్డెన్స్, మద్రాసు—3 నందు మద్రాసు కార్పొరేషన్‌చే ఏర్పరచబడినది
మద్రాసు మేయర్ అధ్యక్షత వహిస్తారు
తమిళనాడు, కరగం, కావడి మరియు జానపద నృత్యాలు

యాత్రికులెల్లరికి ప్రవేశం ఉచితం

డైరెక్టర్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్, పబ్లిసిటీ అండ్ టూరిజం,
తమిళనాడు ప్రభుత్వం, మద్రాసు - 9 చే జారీచేయబడినది.

హత్యా ప్రయత్నం నేరానికి రిటైర్డు జిల్లాజడ్జి అరెస్టు!

క్విలన్, జనవరి 10 శ్రీ ఎస్ కె కేశవ పిళ్ళై అనే తన బంధువును చాకుతో పొడిచినందుకి రిటైర్డు జిల్లాజడ్జి శ్రీ పి ఎస్ పిళ్ళైను మొన్న పోలీసులు అరెస్టుచేసి, తరువాత బెయిల్‌పై విడుదల చేశారు

ఒక భవనం అద్దె పైకాలు విషయమై ఇరువురికి తగాదా వచ్చిందని, ఉద్దేశంతో ఇరువురు కలుసుకొన్నారని, శ్రీ పి ఎస్ పిళ్ళై తన వద్దవున్న చాకుతో శ్రీ కేశవపిళ్ళైను పొడిచారని పోలీసులు తెలిపారు

ప్రస్తుతం ఆ ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

రిటైర్డ్ జిల్లాజడ్జి శ్రీ పి ఎస్ పిళ్ళై నివాసంలో మొన్న ఉదయం ఈ సంఘటన జరిగింది

రాష్ట్ర జానపద గేయాల సలహామండలి సమావేశం

హైదరాబాద్, జనవరి 10 రాష్ట్ర జానపదగేయాల సలహాసంఘం ద్వితీయ సమావేశం ఈనెల 7, 8 తేదీలలో ఇక్కడ జరిగింది సమావేశానికి డాక్టర్ బి రామరాజ అధ్యక్షత వహించారు

అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు నెల్లూరు జిల్లాలలో సేకరించిన పెక్కు జానపదగేయాలను ఈసంఘం పరిశీలించింది వీటిలో 25 పాటలను రికార్డు చేయడానికి ఎన్నిక చేశారు ఈపాటలను రికార్డు చేయడానికి ఈసంఘం వివిధ జిల్లాలలో పర్యటించాలని నిర్ణయించుకొన్నది ఈసంఘం తన పర్యటనలో ఇంకా పురాతనమైన పాటలను సేకరించడానికి ప్రయత్నిస్తుంది

భారత బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడుగా రాష్ట్ర న్యాయవాది ఎన్నిక

హైదరాబాద్, జనవరి10 భారత బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షపదవికి న్యాయవాది శ్రీ పోలిసెట్టి రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు

శ్రీ రామచంద్రరావు గత మూడేళ్ళుగా కౌన్సిల్ సభ్యులుగా వుంటున్నారు

రాష్ట్రంలో ప్రజాస్వామిక ఫ్రంట్ పక్షాల సమావేశం

జనవరి 13 న విజయవాడలో జరగనున్నట్లు శ్రీ గౌతు లచ్చన్న ప్రకటన

మద్రాసు, జనవరి 10 ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామిక ఫ్రంట్ పక్షాలైన స్వతంత్ర, పాతకాంగ్రెస్, జనసంఘం, ఎస్ ఎస్ పి ల రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడలో జనవరి 13 న జరుగుతుందని రాష్ట్ర స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ గౌతులచ్చన్న ఎం ఎల్ ఏ నేడిక్కడ ఒక ప్రకటనలో తెలియజేశారు

మొదట ఈ సమావేశం 16 న జరగాలని అనుకున్నారు దానిని ఇప్పుడు ఇంకాముందుగా 13 వ తేదీకిమార్చారు

లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో స్థానాల సర్దుబాట్ల విషయమై, అభ్యర్థులను నిర్ణయించడంపై విజయవాడ సమావేశం చర్చిస్తుందని శ్రీ లచ్చన్న చెప్పారు

అందరికీ సాధ్యమైనంత అంగీకారమైన అభ్యర్థులజాబితా తయారుచేసి, ఫ్రంట్ పార్టీల కేంద్ర సమన్వయ సంఘానికి సమర్పిస్తామని తెలియజేశారు

కేంద్ర సమన్వయసంఘం ఢిల్లీలో జనవరి 15 నుంచి సమావేశం కానున్నది

ఆ సమావేశంలోనే అభ్యర్థులవిషయమై తుదినిర్ణయంచేస్తారు

ఆయా పార్టీల రాష్ట్ర నాయకులను ఢిల్లీ సమావేశానికి హాజరుకావలసినదిగా కోరుతున్నట్లు శ్రీ లచ్చన్న చెప్పారు

విమానం కూలి 9 మంది మృతి

ట్రావెర్స్‌సిటీ (మిచిగాన్), జనవరి10.— బి—52 యుద్ధ విమానం ఒకటి ఇటీవల మిచిగాన్ సరస్సులో కూలిపోవడం వల్ల అందులో ఉన్న తొమ్మిది మంది సిబ్బంది మరణించారు అయితే విమానంలో ఆయుధ సామాగ్రి ఏమీ లేదు

అమెరికన్ గస్తీదళాలపై వియత్కాంగ్ దాడులు

సైగాన్, జనవరి10 అమెరికన్ సైనికుల గస్తీ బృందం ఒక దానిని ఇటీవల కమ్యూనిస్టు దళాలు చుట్టుముట్టి వధించినట్లు తెలుస్తున్నది

ఈ సంఘటనలో ఐదుగురు సైనికులు మరణించినట్లు అమెరికా సైనికాధికారులు ప్రకటించారు

కంబోడియా సరిహద్దుకు ఐదుమైళ్ళ దూరంలో మరొక అమెరికన్ గస్తీ దళాన్ని కూడా కమ్యూనిస్టు దళాలు ఎదుర్కొన్నట్లు తెలుస్తున్నది ఈ సంఘటనలో ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించారు

సైగాన్‌కు 65 కిలో మీటర్ల దూరంలో తమ హెలికాప్టర్‌పై కమ్యూనిస్టులు కాల్పులు జరపగా అది కూలిపోయిందని అమెరికా సైనికాధికారులు ప్రకటించారు

బీహార్‌లో 37 స్థానాలకు క్రొత్త కాంగ్రెస్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి10 బీహార్‌లోనిమొత్తం 53 లోక్‌సభ స్థానాలలో 37 స్థానాలకు క్రొత్తకాంగ్రెస్ పోటీచేయ సంకల్పించింది

ఈ స్థానాలకు పోటీ చేసే క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను నిన్న కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు సమర్పించినట్లు బీహార్ పి సి సి (క్రొత్త కాంగ్రెస్) అధ్యక్షుడు శ్రీ ఎ పి శర్మ నిన్న యు ఎన్ ఐ. విలేఖరికి తెలిపారు

కమ్యూనిస్టుపార్టీ 11 స్థానాలకు పోటీ చేయ బోతున్నది పి ఎస్ పి మూడు స్థానాలకు, జార్ఖండ్ రెండు స్థానాలకు పోటీ చేయనున్నాయి

లోక్‌సభ ఎన్నికలలో లేబర్‌పార్టీ పోటీ

హైదరాబాద్, జనవరి10 ఆంధ్రప్రదేశ్ లేబర్‌పార్టీ కార్యవర్గం జనవరి 5వ తేదీన కలసి శ్రీ సయ్యద్ అస్గార్ హుస్సేన్ అధ్యక్షతన సమావేశమై లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయాలని నిశ్చయించినట్లు పార్టీ కార్యదర్శి తెలియ జేస్తున్నారు

లేబర్‌పార్టీ కార్యవర్గం తిరిగి జనవరి 15న హైదరాబాద్‌లో సమావేశమవుతుంది

లేబర్‌పార్టీ అభ్యర్థులుగా శ్రీ సయ్యద్ అస్గార్ హుస్సేన్ హైదరాబాద్ నుండి, శ్రీ స్టీఫెన్‌మత్తాయ్ గుంటూరునుండి పోటీచేయగలరని తెలుస్తున్నది

గోవా వార్షిక ప్రణాళిక పెట్టుబడి

న్యూఢిల్లీ, జనవరి10 1971—72 సంవత్సరానికి గోవా, డయ్యు, డామన్‌ల వార్షిక ప్రణాళిక పెట్టుబడి రు 7 8 కోట్లుంటుంది ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ గాడ్గిల్, గోవా ముఖ్యమంత్రి శ్రీబందోద్కర్‌ల మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయము జరిగింది.

గోవాకు నాలుగవ పంచవర్ష ప్రణాళికపెట్టుబడి మొత్తం రు. 39.5 కోట్లు ఉంటుంది.

కేప్టెన్ కేర్‌ఫ్రీ ఇదిగో!

- ఎక్కువ కాలపు మన్నికకు, నడకలో మిక్కుటమైన హాయికి, ఒడుపు కలిగిన ప్రత్యేకమైన 'వల్కా-క్రేప్' అడుగు.
- నలుపు, నేర్కావి, లేత పసిడి కావి రంగులలో ఎన్నిక సౌలభ్యం.
- పిగిలి పోకుండా, చీలమండ బిగువుగా పట్టి ఉండుటకు పై అంచు మడవబడింది.
- నాజూకైన, హాయైన స్పాంజి గల్ల గుడ్డ అస్తరు.

మీ ప్రియమైన సి ఎస్ సి దుకాణంలో కేప్టెన్ కేర్‌ఫ్రీని చూడండి.

కేప్టెన్ కేర్‌ఫ్రీ
సైజులు 6-10
రు 20 50*
* పన్నులు అదనం

సి.ఎస్.సి. పాదరక్షలు

AIYARS CSC 163 TL



టివియస్ రిట్రెడింగ్

మీ టైరులకు సరిక్రొత్త కళ సరిక్రొత్త మనుగడ ఇస్తుంది

టివియస్ రిట్రెడులు బాగా అందంగా వుంటాయి—కాని రిట్రెడింగులో మేము తీసుకొనే శ్రద్ధ జాగ్రత దానిని అందగింపచేయటానికే కాదు, విశిష్టతమైన పనితనముతో అదనపు మైలేజీనిచ్చి లాభదాయకంగా వుంటుంది.

మీరు మాకు ఇచ్చే ప్రతి టైరూ కూడా ట్రెడ్‌ను వదులుచేసే ఇసుక రేణువులు ఇతర బాహ్య పదార్థాలు లేకుండా జాగ్రత్తగా రెండుసార్లు పరీక్ష చేయబడుతుంది టివియస్ సంస్థలో మంచి అర్హతలను పొందిన సాంకేతిక నైపుణ్యులు అత్యాధునికమైన మెషినులమీద పనిచేస్తారు ఇది మీకు తెలుసా? బాగా మన్నటానికి టివియస్ క్యామెల్ బ్యాక్‌ను కేమెరకట కాపీ స్వంతంగా తయారుచేసుకుంటారు

టివియస్ రిట్రెడ్లు ఇతరవాటికంటే మీరు చెల్లించే ప్రతి ఒక్క రూపాయికీ అధికంగా మైలేజీనిస్తాయి.

భారతదేశంలో పెద్ద రిట్రెడ్ వ్యాపారస్థులు

సుందరమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
బెంగళూరు-కోయంబత్తూరు-కలమశేరి-మదరాసు-మదుకోట్టై-సేలం-సికిందరాబాదు-తిరునల్వేలి-విజయవాడ

మీరు టియియస్‌ను నమ్మవచ్చును

SI 6100



ఇండియాలో తయారుచేయువారు: వార్నర్ హిండ్‌కిన్‌సాన్ & కంపెనీ (ఇండియా) లిమిటెడ్ 150A/2 మౌంట్ రోడ్డు, మద్రాసు-2

రేడియో

మంగళవారం, జనవరి 12
శక 1892 పుష్య 22

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం.6—00వందేమాతరం,6—10 భక్తిరంజని, 6—40 సూక్తి ముక్తావళి, 6—50సు౯తివారం, 7—00తె. వా., 7—15ఫిల్మ్‌సంగీతం, 7—30 కర్ణాటక సంగీతం, 8—30 విజయవాడ వలె. మధ్యాహ్నము:12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00వనితావాణి 1—40చిత్రసీమ, 1—50తె. వా., సాయంత్రము:5—30 హిందూస్థానీ సంగీతము, 5—55ప్రసార విశేషాలు, 6—05 ప్రాం.వా., 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30గ్రామస్థులరేడియో గోష్ఠి, 7.00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ,7—30 షేక్ హుస్సేన్‌సాహెబ్:క్లారినెట్, 8—30 మీరు కోరిన పాటలు, 9—15 కర్ణాటక సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00 వందేమాతరం, తిరుప్పావై, నవ్వవరి ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 లయవిన్యాసం, 7—30 వాద్య బృందం, 7—45సంగీత శిక్షణ, 8—30 ఎన్. ఎస్ రామకృష్ణశాస్త్రి: వయొలిన్. మధ్యాహ్నం 11—45 చిత్రతరంగిణి, 12—00 సాత్వూర్ ఎ. జి. సుబ్రహ్మణ్యం, 12—05 ఎన్. ఎస్. రామకృష్ణశాస్త్రి: వయొలిన్, 12—30కార్మికుల కార్యక్రమం, 1—00 వనితావాణి, 1—40 ఎసిడీయంటులు, 1—50 తె. వా., 2—01సాత్వూర్ ఎ జి. సుబ్రహ్మణ్యం. సాయంత్రం 5—30 హైదరాబాద్ వలె, 5—55స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం వా., 6—15 పురాణ కాలక్షేపం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 కల్యత, 7—00తె వా., 7—15 పంట సీమలు, 9—15 మొక్కపాటి నాగేశ్వరరావు వీణ, 9—30 హరికథ:ములుకుట్ల సదాశివశాస్త్రి, 10.35 ప్రసార సమాప్తి.

మద్రాను – ఎ 416.7 మీ

ఉదయం:6—00వందేమాతరం, మంగళగానం, 6—05 తిరుప్పావై, తిరుప్పల్లి ఎళుచ్చి, 6—45సంగీతామృతం: ఎస్. వి పార్థసారథి, కె వి. నారాయణస్వామి, 7 30 టి. విశ్వనాథన్-వేణువు, వి. త్యాగరాజన్: వయొలిన, టి. రంగనాథన మృదంగం, వి. నాగరాజన్-కంజీరా, 8—45చిత్రగానం,9.15 వాద్య సంగీతం, 9—30ఎ ఆర్. కస్తూన్, 10—00 కౌసల్యా రామకృష్ణరెడ్డి: వీణ, మధ్యాహ్నం: 12—00విమలా కృష్ణమూర్తి, 1—30చిత్రగానం, సాయంత్రం: 5—45 మెల్లిశై, 6—30 వాద్య సంగీతం,6—45 చిత్రగానం, 8—15ఎ. ఆర్ కస్తూన్, 9.15 డి కె. జయరామన్, ఎ. ఎల్. వేదగిరి:వయొలిన్, ఐ శివకుమార్:మృదంగం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాను—బి 211.3 మీ

ఉదయం:6—55వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె వా, 7—15 సంగీతమంజరి, 7—30మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము:1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా. సాయంత్రం: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 యువ ప్రసార సంప్రదాయము: ప్రసంగం, 7—00తె. వా.,10.35 ప్రసార సమాప్తి.

ఆంధ్రప్రదేశ్ భూమి తనఖా బ్యాంకుంచే 100 కోట్ల వరకు ఋణాలు జారీ చేసిన సందర్భంగా ఉత్సవాలు జరిపినప్పటి చిత్రం. ఇందులో పంచాయితీ మంత్రి శ్రీ ఏ. వాసుదేవరావు, రెవిన్యూ మంత్రి శ్రీ పి తిమ్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ జె.వి. నరసింగరావు, అధ్యక్షపదవినుండి విరమిస్తున్న ఉపాధ్యక్షుడు వి. బాగారెడ్డి, అధ్యక్షుడు కె వెంగళరెడ్డిని చూడవచ్చు.

31 మంది స్త్రీలు, 18 మంది జూదరుల అరెస్టు

గుడివాడ, జనవరి 10: గతరాత్రి వ్యభిచార నిరోధక చట్టం, ఐ. పి. సి. 294 సెక్షను క్రింద 31 మంది స్త్రీలను, 'గేమింగ్' ఆక్టు క్రింద 18 మంది జూదరులను పట్టణంలో అరెస్టు చేసి 95 రూ లు నగదును సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు. యీ దాడులను పట్టణ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ యస్. పట్టాభిరామిరెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టరు శ్రీ పి. కృష్ణారావు నిర్వహించారు.

రాజమండ్రిలో 50 ఇళ్లు దగ్ధం

22 ఏళ్ల యువతి ఆహుతి

రాజమండ్రి, జనవరి 10: రాజమండ్రి ద్రాక్షన పేటలో జనవరి 9 వ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 50 పూరిపాకలు దగ్ధమైనాయి. ఈప్రమాదంలో 22ఏళ్ల యువతి మంటలకు ఆహుతి అయింది. నిరాశు కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. కొన్ని గృహ చ్ఛిద్రాలవల్ల ఆ యువతి కట్టుకున్న గుడ్డలపై కిరసనాయిల్ పోసుకుని నిప్పంటించుకున్న ఫలితంగా ఈఅగ్నిప్రమాదం జరిగివుండవచ్చని తెలుస్తున్నది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మ. వి.)

శ్రీ విరియాల వెంకట నరసింహారావు మృతి

కాకినాడ, జనవరి 10. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురంతాలూకా, రంగంపేట పంచాయతీసమితికి చెందిన ఆనూరు గ్రామ సర్పంచ్ శ్రీ విరియాల వెంకట నరసింహారావు(35) జనవరి 6 వ తేదీ ఉదయం కాకినాడ ఆస్పత్రిలో గుండెపోటువల్ల మృతి చెందారు. వీరికి ఒక కుమారుడు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

శ్రీ నరసింహారావు అనేక ప్రజాహితకార్యాలు చేశారు. "భవానీసేవాసదనం" అనే ప్రసూతికేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు, దానికి ఆయన కార్యదర్శిగా పనిచేశారు. వీరి అకాల మరణానికి గ్రామస్థులేగాక, చుట్టుపట్ల గ్రామాల ప్రజలు కూడా విచారం వెలిబుచ్చారు.

శ్రీ నరసింహారావు, సుప్రసిద్ధకవి శ్రీ ఆవంత్స సోమసుందర్‌కు బావమరిది.

టోనం సింగిల్ ఫేజ్ మోటర్‌కు నిర్వహణ చాలా తక్కువ చాలును



టోనం మోటర్లన్నీ బాల్ బేరింగ్స్‌తో లభ్యమవుతాయి. ఫ్యాక్టరీలో ప్యాక్ చేసిన గ్రీజు, బాల్ బేరింగులను నెలం కరకట్టి కాపాడటం వల్ల వాటిని ఎక్కువ శ్రద్ధగా చూడవలసిన పని లేదు. బాల్ బేరింగులను సులభంగా మార్చుకోవచ్చును. అందువల్ల బాల్ బేరింగులు గల మోటర్లనే ఎక్కువగా కోరుతున్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

టోనం మోటర్లు స్లీవ్ బేరింగులతో కూడా లభ్యమవుతున్నాయి. అవి ఏ విధమైన ఇబ్బందీ లేకుండా పని చేస్తాయి.

అంతేకాకుండా, ఓవర్‌లోడ్, తక్కువ వోల్టేజి మొదలైన వాటి నుండి మరింత భద్రతకు ప్రతి టోనం మోటరుకు థర్మల్ ప్రొటెక్టరును అమర్చుకో వచ్చును.

బ్లోవర్లకు, సెంట్రిఫ్యూగల్ పంపులకు, లేత్‌లకు టోనం మోటర్లనే ఉపయోగించండి. ఈ మోటర్లు ¼ హెచ్. పి. నుంచి 1 హెచ్. పి. వరకు స్ప్లిట్ ఫేజ్ లేక కెపాసిటర్ స్టార్ట్ రకంలో దొరుకుతాయి.

ఎక్కువ వివరాలకు మా కరపత్రము నం. ఎ. ఎస్. 1001 కై అడగండి.

టోనం మోటర్లు
ఉత్పత్తి చేసిన వారు: ఇ. స్టోన్ అండ్ కొ. (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
సోల్ డిస్ట్రిబ్యూటర్లు: లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్
పోస్ట్ బాక్స్ 278, బొంబాయి 1
పోస్ట్ బ్యాగ్ 5247, మద్రాసు 2
పోస్ట్ బాక్స్ 619, కలకత్తా 16
పోస్ట్ బాక్స్ 323, న్యూఢిల్లీ 1
LT

మీ పేరు వోటరుల జాబితాలో వున్నదా?

మీ వయస్సు 1-1-1970 తేదీ నాటికి 21 సంవత్సరాలుగాని, అంతకు మించిగాని వుంటే రాబోయే జనరల్ ఎన్నికలలో మీకు వోటువేసే అధికారం వుంది. మీ పేరు వోటర్ల జాబితాలో వుండేటట్లు రూఢి చేసుకోండి. లేకపోతే మీ వోటు హక్కు వినియోగించుకోజాలరు.

మీరు వోటరుల జాబితాలో లేకపోయివుంటే వెన్వెంటనే మీ నియోజకవర్గం ఎలెక్టొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు వ్రాయండి — (అంటే హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలలో మీరు వుంటే, డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ లేదా అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, సికిందరాబాద్ డివిజన్, గ్రామాలలో వారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేక తహసీల్దార్) కు, ఏ పరిస్థితిలోను 15-1-1971 దాటకుండా వ్రాయండి.

వోటర్ల జాబితాలో పేరు చేర్పడానికి దరఖాస్తు రుసుము యిప్పుడు 10 పైసలు మాత్రమే.

చీఫ్ ఎలెక్టొరల్ ఆఫీసరు
ఆంధ్రప్రదేశ్

సిండికేట్ బ్యాంకు

హైదరాబాద్ - పథర్‌గట్టి బ్రాంచి
విశాలమైన కొత్త భవనం
దివాన్‌దేవిడి, పథర్‌గట్టి
హైదరాబాద్ - 2. (ఆంధ్రప్రదేశ్) లోనికి
11-1-1971 న మారుతున్నది.

జంట నగరాలలో మా బ్రాంచీలు:

1. నిజాంషాహీరోడ్, హైదరాబాద్—1.
2. పథర్‌గట్టి, హైదరాబాద్—2.
3. చిక్కడ్‌పల్లి, హైదరాబాద్—20 (అంబరూ మహిళలేవున్న శాఖ)
4. బషీర్‌బాగ్, హైదరాబాద్—29.
5. రాష్ట్రపతిరోడ్, సికింద్రాబాద్—3.
6. అల్వాల్, సికిందరాబాద్—10
7. బంజరాహిల్స్, హైదరాబాద్.
8. మెహదీపట్నం, హైదరాబాద్.
9. [illegible] హెడ్‌క్వార్టర్స్ ఏరియా సికిందరాబాద్.
10. [illegible]గూడ, హైదరాబాద్.
11. గోల్కొండ, హైదరాబాద్.

ప్రతి బ్యాంకింగ్ అవసరానికి ప్రతి పౌరుని బ్యాంకు
సిండికేట్ బ్యాంకు
హెడ్ ఆఫీస్: మణిపాల్ (మైసూరు స్టేట్)
బ్రాంచీలు: 360 కి పైగా.
కె. కె. పైయ్, కస్టోడియన్.

టైమ్ స్కేల్ గుమాస్తాల రిక్రూట్‌మెంట్

టైమ్‌స్కేలు గుమాస్తాల రిక్రూట్‌మెంటుకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జీతం రు. 110—4—150—5—175—ఇబి—6—205—7—240 పైన మామూలుగా అనుమతించబడే అలవెన్సులు.

ఖాళీలు: ఈ గుమాస్తా ఉద్యోగాలకు సుమారుగా 23 ఖాళీలు వున్నవి. వీటిలో మూడు షెడ్యూల్డు కులాలకు, రెండు షెడ్యూల్డు జాతులకు, రెండు మాజీసైనికులకు కేటాయించ బడినవి.

వయస్సు: అభ్యర్థులు 18 ఏళ్లవయస్సు కలవారై వుండవలెను. 1.1.1970 నాటికి 23 ఏళ్లునిండి వుండరాదు. షెడ్యూల్డుకులాలకు, షెడ్యూల్డుజాతులకు, మాజీ సైనికులకు, జీవనవృత్తి కోల్పోయిన స్వర్ణకారులకు, అభ్యర్థులకు పంపే ఆదేశాలలో వివరించబడిన మరికొన్ని తరహాల ఇతర వ్యక్తులకు గరిష్ఠవయోపరిమితి సడలింపబడగలదు.

అర్హతలు: అభ్యర్థులు ఏ రాష్ట్రం యూనివర్సిటీ అయినా, లేక బోర్డు అయినా నిర్వహించిన మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన పరీక్ష ప్యాసై వుండాలి. ఎస్‌ఎస్‌సి ప్యాసైన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. హైయ్యర్ సెకండరీ మల్టీపర్పస్ స్కూల్స్‌లో 11 వ క్లాసులో ప్యాసు అర్హతగా అంగీకరించబడదు. షెడ్యూల్డు కులాలకు, జాతులకు మాజీసైనికులకు కేటాయించబడిన ఖాళీలకు లోబడి అర్హతగల అభ్యర్థుల సమర్థత ప్రాతిపదికగా మెట్రిక్యులేషన్, లేదా తత్సమానమైన పరీక్షలలో సంపాదించుకొన్న మొత్తం మార్కులకు ఉన్నతమైన అర్హతలకు, స్పోర్ట్సుకు నిర్ణీత బోనసు మార్కులు కలపగా తేలిన మార్కులశాతం ఆధారంగా ఎన్నుకోబడుదురు.

ఎన్నికైన అభ్యర్థులకు ఉద్యోగానికి నియమించడానికి ముందు మూడు మాసాల శిక్షణ ఇవ్వబడును. ఈ శిక్షణ కాలంలో వారికి నెలకు రు 80/— అలవెన్సు మాత్రం ఇవ్వబడును. గ్రేడ్‌లో ఖాయపరచడానికి ముందు ఇంగ్లీషు లో జరిగే డిపార్టుమెంటల్ రూల్సు అండ్ రెగ్యులేషన్స్ పరీక్షకు హాజరై ప్యాసుకావలెను.

దరఖాస్తులు స్వీకరించడానికి కడపటితేది 8—2—71.

ఇన్‌స్ట్రక్షన్సు, దరఖాస్తు ఫారాలు డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్స్, హైదరాబాద్ 33 వారి ఆఫీసునుంచి ఉచితముగా పొందవచ్చును.

అభ్యర్థులు దరఖాస్తు ఫారాలకోసం వ్రాసినపుడు తమ అడ్రసు వ్రాసిన కవరును (24×10 సెంమీ) స్టాంపులు అంటించకుండా పంపవలెను. పూర్తి చెయ్యబడిన దరఖాస్తు ఫారములు అవసరమైన డాక్యుమెంట్లతో సరాసరిగాగాని, సమీపంలోని ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజీద్వారాగాని, ఒకవేళ గవర్నమెంటు సర్వీస్‌లో వున్న అభ్యర్థులైతే తాము పనిచేస్తున్నఆఫీసు అధికారిద్వారాగాని ఈ ఆఫీసుకు 8—2—71 దాటకుండా పంపవలెను.

లోపాలున్న దరఖాస్తులు, గడువుతేదీకిపిమ్మట అందిన దరఖాస్తులు తిరస్కరించబడును. ఎన్నికైన అభ్యర్థులకు మాత్రమే ఫలితాలు తెలుపబడును.

క్రిందటిసారి జరిగిన రిక్రూటుమెంటులో ఎన్నికైన ఇతరకులాలకు, షెడ్యూల్డు కులాలు, జాతులు, మాజీసైనికులకు చెందిన అభ్యర్థులకువచ్చిన అతితక్కువమార్కుల శాతం ఈవిధంగావున్నది: 73, 42, 65, 71, 58, 56.4.

ఏవిధమైన కేన్వాసింగ్‌గాని, సిఫారసులుగాని జరిపిన అభ్యర్థులు తమ అర్హతలు కోల్పోదురు.

హైదరాబాద్ టెలిఫోన్ జిల్లా

DAVP-711(98)/70

జమ్ము - కాశ్మీర్ ప్రభుత్వం

డైరెక్టొరేట్ ఆఫ్ జె అండ్ కె స్టేట్ లాటరీస్

No. JKSL|Prize|19th|71 Dated 7-11-1970

జమ్ము గులాబ్ భవన్‌లో 7-1-1971 తేదీని జరిగిన జమ్ము అండ్ కాశ్మీర్ స్టేట్ లాటరీస్ 19 వ డ్రా ఫలితమిది

ONE FIRST PRIZE of Rs. 1,00,000 J - 247650

TWO SECOND PRIZES of Rs. 10,000 (each) J - 052042 K - 088131

TEN THIRD PRIZES of Rs. 1,000 (each)

J - Series	K - Series
130011; 091775; 195084; 027089; 113728	097983; 042908; 099342; 092083; 202811

150 Consolation prizes of Rs 100 (75 from each series)

J-Series					K-Series				
185054	206101	123628	014438	014415	113321	206811	196090	178073	129792
164731	146552	034761	017538	157530	041498	117127	180710	125526	109649
224843	261569	237706	150342	257375	244603	050310	160812	087137	217161
040111	179126	235397	127879	026830	046286	045920	070455	134352	104833
182610	042438	194211	208157	162470	192182	086603	066495	044671	248858
179609	260263	233769	220573	114070	066189	224206	097951	135747	219546
238158	216233	244576	007659	212410	202990	203289	034831	115465	181157
202330	147650	184448	163915	067038	158986	255891	203990	200112	222319
149434	222028	197198	176040	214307	022985	201503	236980	218208	218609
128250	067728	112334	009454	126079	138760	144802	218415	184539	246501
044545	129270	000967	132948	010540	190513	125275	146672	066620	196343
012026	133736	204920	232753	219461	205848	115045	190828	126422	173390
084907	113585	142042	221768	165350	054035	083233	103301	150302	197503
234275	237376	218132	233861	139809	156231	039028	030155	034372	236545
223850	211554	216874	181043	117332	057780	047882	149605	102150	236254

NOTE:- The papers have been instructed to carefully check the numbers before printing. The Directorate of J&K State Lotteries does not hold itself responsible for wrong numbers printed for any reason whatsoever.

The following agents of J&K State Lotteries have won First, Second and Third prizes on account of their sales as noted against each:-

S. No.	Name of the Agent.	Amount of the prize
1.	M/S. Nootan Book Depot, 6-M Bhagat Singh Market, New Delhi.	Rs. 500/-
	Assisted by	
i)	Ex-ECOS Agency, 116 Mohan Singh Palace, New Delhi.	
ii)	Vasadev Rajani, 17th Cross Killaring Road, Bangalore.	
iii)	N. Sugal Chand Jain, 320- T.H. Road, Madras 102-Mohan Singh Palace Connaught Place, New Delhi.	
iv)	Sat Dev Bharati, 100 Mohan Singh Palace, New Delhi.	
v)	S. S. Marwah (Baby), 102-Mohan Singh Palace, Cannaught Place New Delhi.	
2.	Iqbal Chand Khurana, Khurshid Market, Sadar Bazar, Delhi.	Rs 300/-
3.	M/S Prize Corporation 2314-Peeli Building Arya Samaj Road, New Delhi.	Rs 150/-
	Assisted by	
i)	Indian Lottery Agency, Fraser Road, Patna.	
ii)	Om Prakash Ganesh Dass, Clock Tower Ludhiana.	
iii)	Mayur Agency, Calcutta.	

The following agents have also done a fine job in promoting the sales:-
i) M/S. V. Kumar Behind Marine Hotel, Connaught Circus, New Delhi.
ii) Mrs. S. Pal, 13/M.G. Road, Calcutta
iii) Eljay Co; Heat and Light Service Centre, Nawab Bazar, Srinagar-Kashmir
iv) Roop Lal, Parade Ground, Jammu.
v) Shri H. N. Zutshi, Lal Chowk, Srinagar-Kashmir.

The holders of the 1st and 2nd prize winning tickets are requested to produce their tickets in person and those holding the other prize winning tickets through registered post to Director J&K State Lotteries, Jammu after affixing their signatures on the back of the tickets with full address within 30 days alongwith a stamped pre-receipt for the prize amount accompanied by application in duplicate in the following proforma (JKSL 5) on a foolscap paper.-

i) **Name and full address of the prize winner.**
ii) **Fathers name.**
iii) **No of prize winning tickets and the amount of prize.**

Certified that the claims for the said prize amount has not been preferred previously.

Signature of the prize winner.

ప్రకటన
20 వ డ్రా
వివరాలకు వేచి చూడండి

(సం.) డైరెక్టర్
జె అండ్ కె స్టేట్ లాటరీస్, జమ్ము.



గ్రోమోర్ వాడకం ద్వారా, మీ పైర్లు ఏపుగా పెరిగేటట్లుగా, ఎక్కువ దిగుబడి నిచ్చేటట్లుగా చేయాలని వచ్చాను!

చేనుకు చేవ
రైతుకు రొఖ్ఖం —
గ్రోమోర్

పేరుగన్న గ్రోమోర్ ఎరువులను తయారుచేసే కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారి అభ్యర్థినని మీకు తెలిసిందే! నేనూ రైతునే అవటం వల్ల, మనలాంటి రైతులందరూ బాగుండాలని నా కోరిక. మీరు వేసే పైరు ఏదైనా—వరి, చెఱకు, మిర్చి, లేక ఏ పైరైనా సరే—అన్ని రకాల పైర్లకు మా గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులు అనువైనవి. గ్రోమోర్ ఎరువుల వాడకం ద్వారా, మీ పైర్లు ఏపుగా పెరిగేటట్లుగా, ఎక్కువ దిగుబడి నిచ్చేటట్లుగా చేయటం నా ధ్యేయం.

కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లి.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 12 విజయవాడ 12-1-1971 మంగళవారం 8 పేజీలు: 12 పైసలు



ఎన్నికల పొత్తుపై కొత్త కాంగ్రెసు, పి. ఎస్. పి. చర్చలు విఫలం

మెజారిటీ స్థానాలు తమకే రావాలని అధికారపక్షం పట్టుబట్టటమే కారణమని ప్రేమ్‌భాసిన్ ఆరోపణ

దాదాపు 100 స్థానాలకు తమ పార్టీ పోటీ చేయనున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 11 : లోక్ సభలో జాతీయస్థాయి ఎన్నికల సర్దుబాట్లపై ప్రజా సోషలిస్టు పార్టీ, కొత్త కాంగ్రెస్‌ల మధ్య సంభాషణలు విఫలమైనవి.

పి యస్. పి. ఇప్పుడు స్వయంగా 80 మొదలు 100 స్థానాల వరకు పోటీ చేయనున్నది.

సంభాషణలు విఫలం కావడానికి కొత్త కాంగ్రెస్‌దే బాధ్యత అని పి. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమ్‌భాసిన్ ఆరోపించారు.

కొత్త కాంగ్రెస్‌పార్టీ స్థానాల సర్దుబాట్ల ద్వారా తమలోని అంతరంగిక కలహాలను పరిష్కరించుకోడానికి ప్రయత్నించినదని, అందువల్ల చర్చలు విఫలమైనవని ఆయన వివరించారు. రద్దు అయిన లోక్‌సభలో పి.ఎస్. పి.కి గల స్థానాలు తిరిగి పి. ఎస్. పి. కి ఇవ్వడానికి కూడా కొత్తకాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆయన అన్నారు.

పి. ఎస్. పి. కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో జనవరి 21 న సమావేశమై పార్టీ అభ్యర్థుల జాబితాకు తుదిరూపం ఇస్తుంది. రాష్ట్ర పార్టీలను తమ సిఫార్సులు పంప వలసినదిగా కూడా కోరడం జరిగింది.

శ్రీ ప్రేమ్‌భాసిన్ నేడొక ప్రకటనచేశారు. "పార్లమెంటరీ బోర్డు జనవరి 5 న ఢిల్లీలో సమావేశమైంది. కొత్తకాంగ్రెస్ నాయకత్వంలో, జాతీయ స్థాయిలో సీట్ల సర్దుబాట్లకై జనవరి 6 వ చర్చలు జరిపింది. ఒకరిలో ఒకరు సర్దుబాట్లు చేసుకుని వచ్చే ఎన్నికలలో పోటీచేయాలని ఉభయపార్టీల నాయకులు ఈ సమావేశంలో అంగీకరించారు. అన్ని రాష్ట్రాలలో సర్దుబాట్ల విషయమై వివరంగా చర్చలు జరపడానికి ఉభయపార్టీల ప్రధాన కార్యదర్శులకు అధికారం ఇవ్వబడినది

"ఈ ఒప్పందం ప్రకారం నేను ఒకసారి కంటె ఎక్కువసార్లే శ్రీ బహుగుణను కలుసుకున్నాను. కాని మా సంభాషణలు విఫలమైనవని తెలుపుటకు విచారిస్తున్నాను. విఫలం కావడానికిగల కారణాలను గురించి ఈదశలో ఎక్కువ వివరాలలోకి పోవడం మంచిదికాదు. ఇతర పార్టీలతో సంబంధ బాంధవ్యాల విషయంలో ఒక ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండడానికి కూడా కొత్తకాంగ్రెస్ సిద్ధంగా లేదని తేలిపోయింది" — అని శ్రీ ప్రేమ్ భాసిన్ తన ప్రకటనలో వివరించారు.

మెజారిటీ స్థానాలు తమకే రావాలని కొత్తకాంగ్రెస్ పట్టుబట్టినట్లు ఆయన తెలియజేశారు.

ఇప్పుడు లోక్‌సభలో పి. ఎస్. పి. కి 15 స్థానాలు మాత్రమే ఉన్నవి. రానున్న ఎన్నికలలో వారు 80 మొదలు 100 స్థానాలవరకు స్వంతంగా పోటీచేయాలని అనుకుంటున్నారు.

నేపాల్‌కు అత్యవసర వస్తువుల సప్లయి

ఖాట్మండు వార్తలపై ఇండియా దర్యాప్తు

న్యూఢిల్లీ, జనవరి 11. అత్యవసర వస్తువులు ఇండియా నుండి నేపాల్‌కు దిగుమతి అవడంలో ఎట్టి ఇబ్బందులయినా ఆ దేశం ఎదుర్కొంటున్నదా లేదా భారత దేశం విచారణ జరిపింది.

డిసెంబరు 31న రవాణా, వాణిజ్యం ఏర్పాట్ల ఒప్పందం అంతమైన పిమ్మట, అత్యవసర వస్తువుల సరఫరాను ఇండియా నిలిపివేసిందని నేపాల్ దేశం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనడానికై భారతదేశం ఈ దర్యాప్తు జరిపింది.

ఖాట్మండు నుండి వచ్చే పత్రికా వార్తల పట్ల అధికార వర్గాలవారు విచారం వెలిబుచ్చారు.

గుజరాత్ పాత కాంగ్రెస్ మంత్రి రాజీనామా

కొత్త కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయం

అహమ్మదాబాద్, జనవరి 11: గుజరాత్ విద్యామంత్రి శ్రీ గోవర్ధనదాస్ చోఖావాలా నేడు రాష్ట్ర మంత్రివర్గంనుండి రాజీనామా చేశారు.

తాను పాత కాంగ్రెస్‌నుండి వైదొలగి కొత్త కాంగ్రెస్‌లో చేరదలచుకున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.

కొత్త కాంగ్రెస్ తనకు అవకాశంఇస్తే సూరత్ లోక్‌సభ నియోజకవర్గంనుండి పోటీ చేయుదలచుకున్నట్లు కూడా ఆయన విలేఖరులకు వెల్లడించారు.

సూరత్ ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు శ్రీ మురార్జీదేశాయ్ నియోజకవర్గం.

జనసంఘం, స్వతంత్ర పార్టీలతో పొత్తు విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వైఖరి అసంగతంగాను సందర్భోచిత-గానుఉన్నందున తాను పాత కాంగ్రెస్‌నుండి వైదొలగుతున్నట్లు ఆయన చెప్పారు.

పార్టీ ఎన్నికలపొత్తు సమస్యపై మంత్రివర్గంనుండి రాజీనామా చేసిన మంత్రులలో శ్రీ చోఖావాలా మూడవవారు.

ఆయన నేటి ఉదయం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి శ్రీ హితేంద్రదేశాయ్‌కి అందజేశారు.

శ్రీ దేశాయ్ నేడే కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరయ్యే నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. మంత్రి రాజీనామా లేఖను తాను గవర్నర్‌కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

గుజరాత్ మంత్రి శ్రీ గోవర్ధనదాస్ రాజీనామాలేఖను ఆమోదం నిమిత్తం రాష్ట్ర గవర్నర్‌కు పంపినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ హితేంద్ర దేశాయ్ తెలియజేశారు.

ఈ రాజీనామావల్ల వచ్చే పరిణామాలను గురించి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

గవర్నర్ ఆమోదం

ముఖ్యమంత్రి సలహాపై విద్యామంత్రి శ్రీ గోవర్ధనదాస్ చోఖావాలా రాజీనామాను నేడు గుజరాత్ గవర్నర్ శ్రీ శ్రీమన్నారాయణ్ ఆమోదించారు.

కొత్త కాంగ్రెస్‌వర్గాల హర్షం

అహమ్మదాబాద్, జనవరి 11. గుజరాత్ విద్యామంత్రి శ్రీ గోవర్ధనదాస్ చోఖావాలా రాజీనామా చేయడంపై గుజరాత్‌లో కొత్త కాంగ్రెసు వర్గాలవారు హర్షాన్ని వెలిబుచ్చారు.

శ్రీ చోఖావాలా నిర్ణయం సాహసోపేతమైన చర్య—అని శ్రీ జస్వంతమెహతా అభివర్ణించారు.

లూనోఖోడ్ శాస్త్ర ప్రయోగాలు

మాస్కో, జనవరి 11 : సోవియట్ చంద్ర శకటం లూనోఖోడ్—1, భారత కాలమానం ప్రకారం నిన్నరాత్రి 7—30 గంటలనుంచి 10 గంటల వరకు సుమారు 140 మీటర్ల దూరం ప్రయాణం చేసిందని టాస్ నేడు ప్రకటించింది.

లూనోఖోడ్‌లోని వివిధ విభాగాలు సక్రమంగానే పనిచేస్తున్నాయని కూడా ఈ వార్తాసంస్థ పేర్కొన్నది.

లూనోఖోడ్ సంచరిస్తున్న చంద్ర బిలంలోని మట్టి రసాయనిక స్వరూపాన్ని కనుగొనే నిమిత్తం, భూతల కంట్రోలు కేంద్రంలోని శాస్త్రవేత్తలు రిమోట్ కంట్రోలు పద్ధతిద్వారా, లూనోఖోడ్‌లో అమర్చిన 'ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్' పని చేసేలా చేశారు.

తరువాత లూనోఖోడ్ ఆ బిలంనుంచి ఈశాన్య దిశగా కదిలి పోయింది.

పి. ఎస్. పి. కి నిజలింగప్ప ఆహ్వానం

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రజా సోషలిస్టు పార్టీ నాలుగు పార్టీలతో కూడిన ఎన్నికల ఫ్రంట్ చేరితే తాము హర్షిస్తామని పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడిక్కడ అన్నారు.

నేటి సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ, పి.ఎస్.పి. కూడా ఒక ప్రజాస్వామ్య పక్షమే అని, అది మాతో చేరితే మిక్కిలి సంతోషిస్తామని, చేరవలసినదిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

కొత్త కాంగ్రెసు, పి.ఎస్.పి.ల ఎన్నికల పొత్తుపై సంభాషణలు విఫలం కావడాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ శ్రీ నిజలింగప్ప పై విధంగా పేర్కొన్నారు.

జనవరి 15 నాటికి కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

న్యూఢిల్లీ, జనవరి 11: తమిళనాడు నుండి లోక్‌సభతోపాటు, రాష్ట్ర శాసనసభకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నిక చేసే బాధ్యతను శ్రీ సి.సుబ్రహ్మణ్యంకుపార్లమెంటరీ బోర్డు నేడు అప్పగించింది తమిళనాడు రాజకీయ పరిస్థితితోపాటు, డి. ఎమ్. కె. నాయకత్వాన ఏర్పడిన ఏడు పార్టీల ఫ్రంట్ లోని వివిధ పక్షాల నాయకులతో తాను సాగించిన సంప్రతింపుల గురించి శ్రీ సుబ్రహ్మణ్యమ్ వివరించిన అనంతరం పార్లమెంటరీబోర్డు ఈ నిర్ణయం చేసింది.

మైసూరులోని 27 లోక్‌సభ స్థానాలలో 20 సీట్లకు అభ్యర్థులను తాత్కాలికంగా పార్లమెంటరీబోర్డు నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న 13 మంది సభ్యులతోపాటు ఇతరులను సెలెక్టు చేశారు.

వెనుక పి. ఎస్. పి. కి చెందిన శ్రీ కృష్ణ, లక్కప్పను కూడా కాంగ్రెసు అభ్యర్థులుగా నిర్ణయించారు. స్వతంత్రపార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా యిచ్చిన శ్రీ శివప్పను కూడా అభ్యర్థిగా నిర్ణయించారు.

జనవరి 15 నాటికి లోక్‌సభకు, బెంగాల్, తమిళనాడు శాసన సభలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించగలమని పార్టీ కార్యదర్శి శ్రీ బహుగుణ ప్రకటించారు.

బీహార్, గుజరాత్ నుండి పోటీ చేసే అభ్యర్థులను రేపు పరిశీలించిన అనంతరం 14వ తేదీన యు. పి. జాబితాను పార్లమెంటరీ బోర్డు పరిశీలిస్తుంది.

కొట్టాయం, జనవరి 11 : గతరాత్రి నారియంపారావద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన ఒక వ్యక్తి నేడిక్కడ వైద్య కళాశాలలో మృతిచెందాడు. ఈ ఘర్షణలో మరొక పలుగురికి కూడా గాయాలు తగిలాయి.

సీట్ల సర్దుబాట్లపై పాతకాంగ్రెస్‌తో ఎస్.ఎస్.పి, జనసంఘ్ విభేదాలు

న్యూఢిల్లీ, జనవరి 11: రానున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికలలో బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి స్థానాల సర్దుబాట్లపై జనసంఘ్, పాత కాంగ్రెస్, సంయుక్త సోషలిస్టు పార్టీల మధ్య విభేదాలు తల ఎత్తే అవకాశం కనిపిస్తున్నది.

గత సార్వత్రికఎన్నికలలో అవిభాజ్యకాంగ్రెస్ గెల్చుకున్న 7 సీట్లలో ఒకే ఒక స్థానమైన ఓటర్ ఢిల్లీ నియోజకవర్గం విషయంలో ఈ విభేదం తలఎత్తనున్నది.

పార్టీల మధ్య సర్దుబాట్ల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సాధించిన పురోగతిపై సమీక్షించడానికి జనసంఘ కేంద్ర కార్యవర్గం ప్రారంభించిన సమావేశంలో స్థానాల సర్దుబాట్లపై విభేదాలు వున్నట్లు బహిర్గతమైనది.

గుజరాత్‌లో జనసంఘ పార్టీ చురుకుగా, శీఘ్రగతిని ముందంజ వేయడం గూర్చి పాత కాంగ్రెస్, స్వతంత్రపార్టీలకు దిగ్భ్రాంతి కలిగినట్లు వారి వూహలు తల్లకిందులైనట్లు వారు భావిస్తున్నారని పార్టీ కేంద్ర నాయకులకు తెలిసింది. రానున్న ఎన్నికలలో జనసంఘ్ పైకి రాకుండా చేయాలని అని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఇటీవల మునిసిపల్ ఎన్నికలలో విశదమైనట్లు, జనసంఘ్ పార్టీకి ప్రజలు ఇస్తున్న మద్దత్తును కూటమిలోని ఇతర భాగస్వాములు గుర్తించక పోతే, ఒంటరిగాపోటీ చేయడానికి జనసంఘ్ జాతీయ యూనిట్ అనుమతి ఇవ్వాలని పార్టీ రాష్ట్ర యూనిట్ ఉపాధ్యక్షుడు శ్రీ చిమన్‌భాయ్‌శుక్లా కోరారు.

ఒప్పందం కుదరని అంశాలలో విభేదాలు తగ్గించు కొనడానికే సాధ్యమైనంతవరకు కృషిచేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ భండారీ విలేఖరులతో చెప్పారు. సీట్ల సర్దుబాట్లలో అంగీకారం కుదరని పక్షంలో, గుజరాత్ యూనిట్ ఒంటరిగానే పోటీచేసే అవకాశం వున్నట్లు కనిపిస్తున్నది.

బీహార్ రాష్ట్రంలో జనసంఘ్‌కు లభిస్తున్న ప్రజల మద్దత్తు, పేరు ప్రతిష్ఠలను కూటమిలోని ఇతర భాగస్వాములు తగువిధంగా గుర్తించాలని జనసంఘ్ కోరుతున్నది.

బీహార్ అసెంబ్లీకి జరిగే మధ్యంతర ఎన్నికలలో జనసంఘ్ 53 సీట్లలో 30 స్థానాలు గెల్చుకోగలదని బీహార్ జనసంఘ్‌పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ ఠాకూర్‌ప్రసాద్ అన్నారు. ఎస్. వి. డి. లో భాగస్వామ్య పక్షాలతో ప్రాథమిక చర్చలు జరిగాయని, ఎట్టి నిర్ణయాలు ఇంకా తీసుకొన లేదని ఆయన అన్నారు. హర్యానాలో 9 సీట్లలో 6 స్థానాలపై ఒప్పందం కుదిరింది.

వీటిలో జనసంఘ్ రెండు సీట్లకు పోటీ చేస్తున్నది. మహారాష్ట్రలో 45 స్థానాలలో 16 స్థానాలపై పాత కాంగ్రెస్, జనసంఘ్, ఎస్. ఎస్. పి., స్వతంత్ర, క్రాంతి దళ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జనసంఘ్ 2 స్థానాలకు పోటీ చేస్తుంది. మధ్య ప్రదేశ్‌లో 37 సీట్లలో 32 స్థానాలపై ఒప్పందం కుదిరింది. పార్టీ 29 సీట్లకు పోటీ చేస్తున్నది. కాశ్మీర్‌లో 6 లోక్‌సభ స్థానాలలో 3 స్థానాలకు పార్టీ పోటీ చేస్తుంది.

చైనా హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 11: అమెరికా సైనిక విమానాలు తమగగన పరిధిని అతిక్రమించినవని పేర్కొంటూ చైనా అమెరికాకు తీవ్ర హెచ్చరిక చేసింది.

కెనడా ప్రధానికి శ్రీమతిగాంధిస్వాగతం

న్యూఢిల్లీ, జనవరి 11 : కెనడా ప్రధాని శ్రీ ట్రూడూ రాకతో భారత, కెనడాలు మరింత చేరువయినాయని ప్రధాని శ్రీమతి గాంధి, శ్రీ ట్రూడూకు స్వాగతమిస్తూ అన్నారు.

శ్రీ ట్రూడూ గత రెండురోజులుగా ఆగ్రా, బెనారెస్‌లలో పర్యటించిన తర్వాత నేడు కెనడా వైమానిక దళానికి చెందిన ఒక ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చారు.

అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య వున్న అగాధాన్ని రూపుమాపవలసిన అవసరాన్ని గురించి శ్రీమతి గాంధి, నొక్కి చెప్పారు.

ఆంధ్రలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి పర్యటన

జనవరి 19, 20, తేదీల కార్యక్రమం

విజయవాడ, జనవరి 11: భారత ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి జనవరి 19, 20 తేదీలలో ఈ దిగువ కార్యక్రమాన్ని అనుసరించి రాష్ట్రంలో పర్యటించగలరని తెలుస్తున్నది.

జనవరి 19వ తేదీ ఉ. 7—30 గం.లకు కోయంబత్తూరు నుండి ఐ.ఏ.ఎఫ్. విమానంలో బయలుదేరి ఉ. 9—30 గం.లకు రాజమండ్రి (మధురపూడి విమానాశ్రయం) చేరుకుంటారు. రాజమండ్రిలో బహిరంగ సభలో ప్రసంగించి మ. 12—10 గం.లకు రాజమండ్రి నుండి ఐ.ఏ.ఎఫ్. విమానంలో బయలుదేరి మ. 12—30 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం విందు తీసుకుని మ. 1 గం.లకు గన్నవరంనుండి కారులో బయలుదేరి మ. 1—45 గం.లకు ఏలూరు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించి మ. 3 గం.లకు ఏలూరు నుండి కారులో బయలుదేరి సా. 4 గం.లకు విజయవాడ చేరుకుంటారు. విజయవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో ప్రసంగించి సా. 5—30 గం.లకు ఐ.ఏ.ఎఫ్. విమానంలో మద్రాసుకు బయలుదేరి వెడతారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించి రాత్రికి మద్రాసులో మకాం చేస్తారు.

జనవరి 20వ తేదీ ఉ. 7 గం.లకు మద్రాసునుండి ఐ.ఏ.ఎఫ్. విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుని అక్కడ 9—30 గం.లకు ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన [illegible] గావించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మ. 1 గం.కు ఐ.ఏ.ఎఫ్. విమానంలో బయలుదేరి 2—15 గం.లకు భువనేశ్వర్ చేరుకుంటారు.

ప్రధానిచే ఈనెల 18 న కేరళలో ఎన్నికల ప్రచారానికిప్రారంభోత్సవం

కొచ్చిన్, జనవరి 11 : ప్రధాని శ్రీమతి ఇందిర ఈనెల 18 న కేరళలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆరోజు ఆమె కొచ్చిన్‌లోనూ, త్రివేండ్రంలోనూ జరిగే బహిరంగసభలలో ప్రసంగిస్తారని కె. పి. సి. సి. (కొ. కాం.) ప్రధాన కార్యదర్శి శ్రీ ఆంటొని తెలిపారు.

అస్సాంలో 6స్థానాలకు ఎస్. ఎస్. పి. పోటీ

గౌహతి, జనవరి 11: రానున్న ఎన్నికలలో అస్సాంనుండి 6 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని సంయుక్త సోషలిస్టుపార్టీ నిర్ణయించుకున్నది.

పార్టీ రాష్ట్ర పార్లమెంటరీకమిటీ సమావేశంలో ఈ నిర్ణయంచేశారు. కమిటీ తన అభ్యర్థులను కేంద్ర పార్లమెంటరీబోర్డుకు కూడా పంపింది. బోర్డు ఆమోదంపొందిన తరవాత జనవరి 15 న జాబితా ప్రకటిస్తారు.

రైటాఫోన్

న్యూఢిల్లీ, జనవరి 11 : శబ్ద ప్రసారంతోపాటు, వ్రాతపూర్వకంగా కూడా ఒకేసారి సమాచారాన్ని అందించ గలిగే క్రొత్త రకం టెలిఫోన్ పరికరాన్ని ఒక జపనీస్ సంస్థ రూపొందించింది. దీన్ని "రైటాఫోన్" అంటారు. ఈ క్రొత్త టెలిఫోన్‌ను ఉపయోగించేవారు, తాము మాట్లాడుతున్న విషయాన్ని, వ్రాతపూర్వకంగాను, అవసరమైతే బొమ్మల మూలంగాను కూడా అవతలి వారికి సవివరంగా తెలియచేయవచ్చు.

ఇటువైపు ఒకకాగితంమీద వ్రాస్తున్న అక్షరాలు అవతలి వ్యక్తివద్ద ఉన్న టెలిఫోన్‌కు అమర్చిన తెర (స్క్రీన్‌పై) అప్పటికప్పుడే కనిపిస్తాయి.

జనవరి 16 తరువాత పాత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

—పార్టీ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 11· రానున్న మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేసే పాత కాంగ్రెస్ అభ్యర్థుల పేర్ల జాబితా, ఈనెల 15, 16 తేదీలలో జరిగే, ఫ్రంట్ పక్షాల ప్రతినిధుల సమావేశం తరువాతనే విడుదల అవుతుందని పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడిక్కడ చెప్పారు.

నేడు, రేపు ఇక్కడ జరిగే పాత కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోఅభ్యర్థుల నిర్ణయం పూర్తియినప్పటికీ, జనవరి16వ తేదీ వరకు జాబితా ప్రకటించబడదని కూడా శ్రీ నిజలింగప్ప చెప్పారు.

ఇది ఇలా ఉండగా పాత కాంగ్రెస్‌పార్లమెంటరీబోర్డు నేటి ఉదయం ఇక్కడ సమావేశమై, హర్యానా, పంజాబ్, అస్సాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీ చేయ వలసిన అభ్యర్థులను గురించి మూడు గంటల సేపు చర్చించింది.

పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ సాదిక్‌అలీ విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ఇంతవరకూ ఎట్టి విధమైన చర్చలు జరగ లేదని చెప్పారు.

మార్క్సిస్టునాయకులపై అవినీతి ఆరోపణలు

రుజువయినట్లు తీర్పు

త్రివేండ్రం, జనవరి 11: నంబూద్రిపాద్ మంత్రివర్గంలో రవాణామంత్రిగా పనిచేసిన మార్క్సిస్టు నాయకుడు ఇ.కె.ఇంబిచ్ బావా అవినీతి నేరాలకు పాల్పడినట్లు బుజువయినదని శ్రీ వేలుపిళ్లై కమిషన్ నిర్ణయించింది.

ఢాకాలో విద్యార్థుల ప్రదర్శనలు

ప్రవక్తమహమ్మద్‌పై గ్రంథ ప్రచురణపట్ల నిరసనగా

ఢాకా, జనవరి 11 : ఇక్కడ బ్రిటిష్ కాన్సల్ కార్యాలయం ఎదురుగా నేడు పోలీసులకు, విద్యార్థులకు మధ్య జరిగిన పోరాటంలో 12 మంది గాయపడ్డారు.

ప్రవక్త మహమ్మద్‌ను దూషిస్తూ రచించిన ఒక గ్రంథం ఇటీవల లండన్‌లో వెలువడినట్లు వచ్చిన వార్తలపై, ఆ గ్రంథ ప్రచురణపట్ల నిరసన తెలియచేస్తూ విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు.

ఈ ప్రదర్శనల సందర్భంగా పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు.

ఇస్లామిక్ విద్యార్థుల సంఘానికి చెందిన ప్రదర్శకులను చెదర గొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

విద్యార్థులు వూరేగింపుగా వచ్చి, బ్రిటిష్‌సమాచార భవనంపై రాళ్ళు రువ్వడం ప్రారంభించడంతోపోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. కొంతమంది విద్యార్థులు బ్రిటిష్ కాన్సల్ కార్యాలయాన్ని దగ్ధం చేయడానికి కూడా ప్రయత్నించారు.

తరువాత విద్యార్థులు బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిపారు.

వారణాసిలో విద్యార్థులపై పోలీసుల కాల్పులు

ముగ్గురిమృతి; 18 మందికి గాయాలు, ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా నగరంలో కర్ఫ్యూ విధింపు

లక్నో, జనవరి 11· వారణాసిలో ఉద్రిక్తులైన జనసమూహంపై నేడు పోలీసులు కాల్పులు జరపగా, ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు, మరి 15 మంది గాయపడినట్లు రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి అందిన వార్తలు తెలుపుతున్నవి.

విద్యార్థుల అల్లర్ల దృష్ట్యా, నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు 12 గంటలపాటు వారణాసినగరంలో కర్ఫ్యూ విధించారు.

దశాశ్వమేధ్ పోలీస్ స్టేషన్ నుంచి గోడోవాలి క్రాసింగ్ వరకు గల రోడ్డు ప్రదర్శకులు విసిరిన రాళ్లతో నిండి పోయింది.

బెనియాబాగ్‌లో బి. కె. డి. చైర్మన్ శ్రీ చరణ్‌సింగ్ నేటి సాయంత్రం ఒక బహిరంగ సభలో ప్రసంగించవలసి వున్నది. ఆ బహిరంగ సభకు నిర్మించిన వేదికకు ప్రదర్శకులు నిప్పు అంటించారు.

జనవరి 1వ తేదీన ఆరాహ్ వద్ద పోలీసు కాల్పులలో ఒక విద్యార్థి మరణించిన సంఘటనకు నిరసన సూచకంగా విద్యార్థులు నేడు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వూరేగింపుగా వచ్చి దశాశ్వమేధ్ వద్ద సమావేశమయ్యారు ఒక బహిరంగ సభను జరపాలని విద్యార్థులు సంకల్పించారు.

కొందరు విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, మరి కొందరు పోలీసు వ్యాన్లపై రాళ్లు రువ్వారని తెలుస్తున్నది.

వెంటనే పోలీసులు విద్యార్థులపై లాటీ ఛార్జి చేశారు అయితే పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో అదనపు పోలీసు దళాలను ఆ ప్రాంతానికి రప్పించారు.

ఆగ్రహోదగ్రులైన విద్యార్థులు పోలీసులపై రెండు వైపుల నుంచి ఆకస్మికంగా దాడి చేశారు.

చివరకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

ఒక పోలీసు వ్యానుకు విద్యార్థులు నిప్పు పెట్టారు. అది పూర్తిగా దగ్ధమైనది.

విద్యార్థులు రాళ్లు రువ్వగా కొందరు పోలీసులు, సబ్‌డివిజనల్ మేజస్ట్రేట్ కూడా గాయపడ్డారు.

బ్రిటిష్ ప్రధాని సభలో యువజనులచే నిరసన ప్రదర్శనలు

న్యూఢిల్లీ, జనవరి 11 : ప్రపంచ వ్యవహారాల భారతీయ మండలి ఆధ్వర్యంలో నేడిక్కడ ఏర్పాటయిన సమావేశంలో బ్రిటిష్ ప్రధాని శ్రీ ఎడ్వర్డ్ హీత్ ప్రసంగిస్తుండగా దాదాపు 25 మంది యువతీ యువకులు హీత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

"హీత్ వెనక్కు తిరిగి పో" "దక్షిణాఫ్రికాకు ఆయుధాలనువిక్రయించవద్దు" "హీత్ ముర్దాబాద్" అంటూ వారు నినాదాలు చేశారు.

శ్రీ హీత్ తమ ప్రసంగాన్ని ప్రారంభించగానే యువతీ యువకులు ఆవిధంగా నినాదాలు చేయడంతో, శ్రీ హీత్ ఏమి మాట్లాడుతున్నదీ ఎవరికీ వినిపించలేదు.

దక్షిణాఫ్రికాకు బ్రిటిష్ ఆయుధాల అమ్మకం పునరుద్ధరణపట్ల నిరసనగా యువతీ యువకులు ప్రదర్శనలు జరిపారు.

అయితే భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకొని ప్రదర్శకులను సమావేశం నుంచి బయటకు పంపివేశారు.

పంజాబ్‌లో 7స్థానాలకు ఎస్.ఎస్.పి. పోటీ

చండీఘర్, జనవరి 11: పంజాబ్ సంయుక్త సోషలిస్టు పార్టీ 7లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నది.

రాష్ట్ర ఎస్ ఎస్ పి. కార్యదర్శి శ్రీ రతన్ సింగ్, నేడు విలేఖరుల గోష్ఠిలో ఈ విషయం వెల్లడించారు.

ఒరిస్సాలో తాత్కాలికంగా కేంద్ర పాలనను విధిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు

అసెంబ్లీ సస్పెన్షన్: ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలపై గవర్నర్ త్వరలో మరొక నివేదిక పంపే సూచనలు

న్యూఢిల్లీ, జనవరి 11 : ఒరిస్సాలో నేడు రాష్ట్రపతి పాలన విధించారు. గత పదేళ్ల కాలంలో ఒరిస్సా రాష్ట్రపతి పాలన క్రిందకు రావడం ఇది రెండవ పర్యాయం. శనివారంనాడు ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ మంత్రివర్గం రాజీనామా చేసిన ఫలితంగా, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవలసిందిగా గవర్నర్ సిఫారసు చేశారు.

ఒరిస్సా అసెంబ్లీని సస్పెండ్ చేస్తూ, రాష్ట్రాన్ని తాత్కాలికంగా కేంద్ర పాలన క్రిందకు తెస్తూ ఒక ఉత్తర్వుపై రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి నేటిరాత్రి సంతకం చేశారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలను పరిశీలించడానికి వీలుగా, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అన్సారీ చేసిన సిఫారసును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వెంటనే రాష్ట్రపతి తమ ఉత్తర్వును జారీచేశారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశం నేటి ఉదయం జరగవలసివుంది. అయితే ఒరిస్సా గవర్నర్ నివేదిక ఇంకా అందనందున, మంత్రివర్గ సమావేశం సాయంత్రానికి వాయిదా పడింది. గవర్నర్ టెలిగ్రాండ్వారా పంపిన నివేదిక నేటి మధ్యాహ్నం మంత్రివర్గానికి చేరింది.

ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశాల విషయమై, ఆద్యతనభావిలో ఒరిస్సా గవర్నర్ నుంచి మరొక నివేదిక కేంద్రానికి అందగలదని నేడిక్కడ తెలియవచ్చింది.

ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ప్రస్తుతానికి ఏమీ కానరావడం లేదని గవర్నర్ డాక్టర్ అన్సారీ తమ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి, మధ్యంతర ఎన్నికలు జరపాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుతుండగా, మరికొన్ని పార్టీలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరుతున్నట్లు గవర్నర్ తమ నివేదికలో వివరించారు.

అందువల్ల రాష్ట్ర అసెంబ్లీని సస్పెండ్ చేయాలని గవర్నర్ సిఫారసు చేశారు.

1961 లో కూడా శ్రీ హరేకృష్ణ మెహతాబ్ మంత్రివర్గం పతనమైన ఫలితంగా ఒరిస్సాలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది.

శ్రీ నిజలింగప్ప ప్రకటన

ఒరిస్సా రాష్ట్ర అసెంబ్లీని వెంటనే రద్దుచేసి, లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలు జరిపించ వలసిందిగా పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడు విజ్ఞప్తి చేశారు.

సాధారణనామ సంవత్సర
పుష్య బహుళ పాడ్యమి
1971 జనవరి 12, మంగళవారం.
పాడ్యమి రా. 7–27 వరకు
పుష్యమి పూర్తి
వర్జ్యం: ప. 2–58. మొ 4–36 వరకు

అభౌతికములైన లోకాలు, భూమికలు

భౌతిక ప్రపంచమున కతీతముగా, ప్రాణమయ, మనోమయ, చైత్యాత్మమయ లోకములు, ఇతర సూక్ష్మ లోకములు ఉన్నవి. అట్లే యీ స్థూల భౌతికమున కతీతముగా, సూక్ష్మ భౌతిక, ప్రాణమయ, మనోమయ, చైత్యాత్మమయ భూమికలు మనలోనూ కలవు. ఈ భూమికలతోడి సంసర్గము ద్వారమునసే మన మాలోకములతోడి సంసర్గమును పొందగలుగుతూ వుంటాము.

— శ్రీఅరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 12 మంగళవారం

ఒరిస్సా గవర్నరు అసాధారణ చర్య

మంత్రివర్గ రాజీనామాను సమర్పిస్తూ రాష్ట్ర శాసన సభను రద్దు చేయవలసిందిగా ఒరిస్సా ముఖ్య మంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ చేసిన సలహాను గవర్నరు డాక్టర్ ఎస్. ఎస్. ఝా తిరస్కరించారు. మంత్రివర్గ రాజీనామాను మాత్రం ఆయన అంగీకరించి, శాసనసభ రద్దు సలహాను తోసిపుచ్చారు. మంత్రివర్గ రాజీనామాను వెంటనే అంగీకరించటమే గాక, అసాధారణంగా కూడా వ్యవహరించారు. ఇటీవలి మంత్రివర్గాల సమావేశంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయబడిన రాష్ట్రాల్లో గవర్నరు చర్యల గురించి తీవ్రంగా చర్చ జరిగింది. ఒరిస్సా గవర్నరు ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. ఉత్కల కాంగ్రెసు, స్వతంత్ర పార్టీల ఐక్య సంఘటన ప్రభుత్వం నుంచి పదవీ విరమణ చేస్తూ మంత్రివర్గ రాజీనామాను సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ శాసనసభ రద్దుకు సిఫారసు చేశారు. ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశం లేని పక్షంలోనే శాసనసభను రద్దు చేయవలసిందిగా కోరవచ్చు. ఈ విషయంలో గవర్నరు ఆలోచన లేకుండా ఆ సలహాను అంగీకరించటం సమంజసం కాదు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని కోరలేదు. ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి కొన్ని పక్షాలు ఏ వీలూ లేదనటానికి వీలులేదు. ఈ విషయాలన్నీ పరిశీలించకుండానే గవర్నరు కాలయాపన చేయకుండా అనుసరించటం చిత్రంగా వుంది.

శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం రాజీనామా ఇచ్చిన తరువాత ప్రత్యామ్నాయ మంత్రివర్గ నిర్మాణ అవకాశాలను పరిశీలించే వరకూ రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టవలసిన అవసరం ఏముంది? అంతవరకూ శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించ వచ్చును గదా! రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటు జరగడానికి వీలు లేకుండా అవరోధాలు కల్పించడమే గవర్నరు లక్ష్యమా? కేంద్ర నాయకత్వం తప్పనిసరి అయినప్పుడే లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు జరగడానికి అంగీకరిస్తున్నది. ఒరిస్సాలో రెండు ఎన్నికలూ ఒకేసారి జరగడం ప్రధానమంత్రి అభిమతం కాదేమో? ఒరిస్సా గవర్నరు చర్య ఆ అభిప్రాయాన్నే కలిగిస్తున్నది.

శ్రీమతి ఇందిరా గాంధీ ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే వ్యవహరించవలసి వుంది. విధానాలకు గాని, ప్రధానమైన రాజకీయ సంఘటనలకు సంబంధించిన విషయాలను చేసే నైతిక అధికారం శ్రీమతి ఇందిరా గాంధీ మంత్రివర్గానికి లేదు. ఒరిస్సా రాష్ట్ర గవర్నరు వివేకంపై రాష్ట్రపతికి సిఫారసు చేసే హక్కు కూడా ఇటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒరిస్సా గవర్నరు చేసిన తప్పును సరిదిద్దవలసిన బాధ్యత రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిపై వుంది. ఒరిస్సా ముఖ్యమంత్రి సిఫారసు మేరకు మొదటనే రాష్ట్ర శాసనసభను రద్దుచేయవలసి వుంది: ఎన్నికలు ముగిసి కొత్త మంత్రివర్గం ఏర్పడేవరకూ శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం అధికారంలో వుండటానికి ఎట్టి అభ్యంతరమూ వుండరాదు. కేంద్రంలో శ్రీమతి ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని, కమ్యూనిస్టు పార్టీ, గాని డి. యం. కె. గాని, ముస్లింలీగ్ గాని ఇప్పుడు సమర్థించడంలేదు. ఆ పార్టీల మద్దతు ఇప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీకి లేదు, అయినా కేంద్రంలో ప్రభుత్వ బాధ్యతలను నిర్వహించేది ఇందిరా కాంగ్రెసు మంత్రివర్గం. కనుక ఒరిస్సాలో శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం రాజీనామా ఇచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాటు జరిగే వరకూ అధికారంలో వుండరాదని గవర్నరు అభిప్రాయపడటం సమంజసంగాదు.

మధ్యంతర ఎన్నికలు జరుగనున్న సమయంలో శ్రీమతి ఇందిరా గాంధీ మంత్రివర్గం అధికారంలో వుండటం ఎంతో అసమంజసమో ఒరిస్సా సంఘటనలు స్పష్టపరుస్తున్నవి. ఈ పరిస్థితులలో రాష్ట్రపతి ప్రత్యేక శ్రద్ధవహించి ఇందిరా కాంగ్రెసు ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం జరగకుండా చూడవలసి వున్నది. ఒరిస్సా విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకుని, చట్టబద్ధంగా తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారో వేచి చూడాలి. అప్పుడుగాని, కేంద్రం చేసే సిఫారసులను ఆమోదించటమే రాష్ట్రపతి అవకాశం అన్నటానికి ఆశించవచ్చును.

"వేణీసంహారం" నాటకం కృతి సమర్పణ

గుంటూరు, జనవరి 11: గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిన్న సాయంత్రం 6 వ సారస్వత సభ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ వసల సూర్యచంద్రరావు సభకు అధ్యక్షత వహించారు. వేద ప్రవచనానంతరం ప్రాచీన వ్యాయవాది శ్రీ జాస్తి యజ్ఞనారాయణ సభా ప్రారంభోపన్యాసం చేశారు. ఆంధ్రనాటక రంగం నేటి ప్రస్తుత పరిస్థితులను ఆయన ప్రస్తావించారు.

కృతికర్త శ్రీ అప్పంభొట్ల సత్యనారాయణ రావు, కృతిపతి శ్రీ యస్. యన్. ఆర్. వంతులుకు నూతన వస్త్రములను బహూకరించి, తాము రచించిన "వేణీసంహారము" అను భీమ ప్రతిజ్ఞా పాలనము (పౌరాణిక నాటకము)ను కృతిని సమర్పించారు. శ్రీ వసల సూర్యచంద్రరావు, గ్రంథావిష్కరణ మొనరించారు.

కృతికర్త శ్రీ సత్యనారాయణరావు వటుడు, కవి అయి వుండటంవల్ల ప్రదర్శనానుకూలమైన నాటకం వెలువడినదని శ్రీ వెల్లాలచంద్ర హనుమంతరావు అన్నారు. శ్రీ కోగంటి సీతారామాచార్యులు, రచనానుభవంగలవారికి నటనానుభవం, నటనానుభవంతువారికి రచనా నైపుణ్యం లేకపోవడంవల్ల తెలుగువున ప్రయోగార్హమైన నాటకములు వెలువడలేదని తెలుపుచుయుండు రెండును మేళవించినవని అన్నారు. శ్రీ జమ్ములమడక మాధవరావు తమ్మి ఈ గ్రంథమును కృతిపతి అభినందించారు. శ్రీ వై. యం. శర్మ గ్రంథమును సందర్భోచిత సన్నివేశములను ఉటంకించారు. కృతికర్త, కృతిపతి తమ తమ కృతజ్ఞతలను వెల్లడించారు.

పద్మశ్రీ స్థానం నరసింహారావు ఈ నాటకముపై యిచ్చిన అభిప్రాయమును శ్రీ బి. కె. విశ్వేశ్వరరావు చదివారు. ప్రదర్శన యోగ్యమైన ఒక మంచినాటకాన్ని వెలువరించటం చాలా సంతోషమైన విషయమని సభాధ్యక్షులు శ్రీ వసల సూర్యచంద్రరావు అన్నారు.

శ్రీ వి. వి. వి. ఆనందరావు ఇర్మిని ఏకపాత్రాభినయము ప్రదర్శించారు. శ్రీ మండపాటి రామలింగేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

పాలకొల్లుకు ఇన్‌కంటాక్సు కమిషనర్ రాక

పాలకొల్లు, జనవరి 11: హైదరాబాద్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ శ్రీ ఎం. డి. వర్మ జనవరి 9 వ తేదీన ఇక్కడకు వచ్చిన సందర్భంలో స్థానిక వర్తకులు, వాణిజ్య ప్రతినిధులు సన్మానపత్రాలు సమర్పించారు. వర్తకులు తెలి పే ఇబ్బందులను పరిశీలించగలనని ఆయన చెప్పారు. సభకు శ్రీ బంగారు విశ్వనాథం అధ్యక్షత వహించారు. శ్రీయుతులు బి.హెచ్. శివశంకర నారాయణ, కె. ఆర్. కృష్ణమూర్తి మాట్లాడారు. కమిషనర్ దంపతులు పాలకొల్లులోని బాలవిహార్, కాన్వెంట్‌స్కూల్, శ్రీ క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించారు.

గాలి పటాలపై నిషేధం

హైదరాబాద్, జనవరి 11: నగరంలో రోడ్లపైన, ఇతర ప్రజోపయోగ స్థలాలలోనూ గాలిపటాలు ఎగరవేయడాన్ని నిషేధిస్తూ సిటీ పోలీసు కమిషనర్ ఒక ప్రకటన జారీచేశారు. హైదరాబాద్ నగర పోలీసు చట్టం క్రింద నేరస్థులను ప్రాసిక్యూట్ చేస్తారని ఆయన చెప్పారు.

శ్రీ రమణ చతురోక్తులు

శ్రీ ఎం. ఆర్. నాగేశ్వరరావు

శ్రీ రమణులు చమత్కారప్రియులు. గంభీరమైన తత్వ విషయాలను కూడా సున్నితమైన హాస్యంతో మేళవించి భక్తుల హృదయాలకు హత్తుకునేట్లు బోధిస్తారు. అంతేకాదు, శ్రీవారి పరిహాసం కత్తి మొన కంటే వాడి అయింది. జీవితపు లోపాలను తీవ్రంగా ఖండిస్తుంది.

సూర్యకిరణంలో సప్త వర్ణాలు ఉన్నట్లు శ్రీ రమణుని వాక్యంలో అనేక అందాలు, అర్థాలు కనపడతాయి, చూడనేర్చినవారికి. ఇంతేకాక భగవాన్ ప్రతి విషయాన్ని వివిధ భంగిమలలో అభినయించి ప్రాణవంతమైన స్వరంతో దృశ్య కట్టిస్తారు. చూచినవారిదే కళ్ళు!

చరమతత్వం జడ సదృశంగా వుంటుందని శాస్త్రజ్ఞులు అంటారు. 'చరమ తత్వం రసాత్మకం' అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఆయువున్నా అన్ని రసాలకు ఆది పుట్టిల్లు. జ్ఞానుల ఆచరణ, గీత జీవితం చూస్తే ఈసత్యం సుస్పష్టమవుతుంది.

సహజ సమాధి సిద్ధులైన ఆ సహజ సమాధి క్రియా కలాపానికి ఏమాత్రం ఆభ్యంతరం కాదు. దివ్య పురుషుల జీవన లీలలు ఆధ్యాత్మిక వెలుగులతో మనోహరమైన మన మనస్సులను హరిస్తాయి.

శ్రీ రమణులు, మౌన స్వరూపులనీ, అందుచేత చెక్కుచెదరని పాషాణ సదృశులుగా వున్నారని అనుకుంటారు, ప్రత్యేక ప్రయోజనాలను, లక్ష్యించి కొన్ని సందర్భాలలో అలావున్నమాట యథార్థమే. కాని వారి సహజ స్థితి, సామాన్య స్థితి అందుకుపూర్తిగా భిన్నమైన, రసపూర్ణమైనది.

జీవిత భారంతో క్రుంగినవారికి, సొద లతో అలసినవారికి వారి సాన్నిధ్యం ఎంతో సేద తీరుస్తుంది. వినోదాన్నిస్తుంది. శ్రీ రమణులు అనుగ్రహించిన ఈ చతురోక్తులు పఠిస్తే జ్ఞాన పరిమళాన్ని గుబాళిస్తున్నాయి. భక్తులు ఆనవిశిరా ఆస్వాదింతురుగాక!

అందరూ శవవాహకులే!

అప్పుడే ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు శవవాహకులు విహారంతూ వచ్చి భగవాన్ తీర్పుకోరారు.

ఒకడు "స్వామీ! ముందు వచ్చిన నేను శవాన్ని చేర్చి మళ్ళీ పిలువ లేదు. వాడి న్యాయంకాదా?" — అన్నాడు.

"న్యాయమే!" అన్నారు మెల్లగా భగవాన్.

రెండో అతను ఉగ్రుడై "స్వామీ! అతడు పుట్టిననుంచి చేసుకుంటున్నా?" అన్నాడు.

"అదీ అవలేదే!" అన్నారు భగవాన్.

ఈసారి ఇద్దరూ ఒక్కటై "ఎలా ఒప్పవుతుంది? అప్పవుతుంది?" అన్నారు.

భగవాన్ ఇలా అన్నారు: "మీరిద్దరే శవవాహకులనుకుంటున్నారు. అందరూ శవవాహకులే! ఈదేహం శవం, దీనిని అందరూ 'నేను', 'నేను' అంటూ మోసుకు తిరుగుతున్నారు. ఈ సత్యం ఎరుగకపోవుటలో మునిగినా పోటు. ఆత్మజ్ఞానానికి తెలుసుకోవాలి!"

ఆ దివ్యతీర్పు విన్నవాళ్ళు ఒక్కసారి మౌనం వహించారు.

పాదమేది? శిరమేది?

ఒకరోజు మధ్యాహ్నం ఒక భక్తురాలు భగవాన్‌ను సమీపించి ఇలా అన్నది:

"భగవాన్! నాకు ఒకే ఒక కోర్కె వుంది. భగవాన్ పాదంపైన నా శిరస్సుంచి నమస్కరించాలని అనుకుంటున్నాను. అనుగ్రహించాలి భగవాన్!"

"ఓహో ఆకోర్కె, మంచిదే! కాని పాదమేది? శిరమేది?" అన్నారు భగవాన్.

ఆమె ఎంతో నొచ్చుకొని "స్వామీ, అనుకు అంగీకారం కాకపోతే, వీల్లేదని చెప్పాలిగాని, ఇట్లా అనడం న్యాయమా? అంగో ఈ దివ్యపాదాలు ఉన్నాయి, మెరిసి పోతుంటేనూ! ఏమార్చాలని చూస్తున్నారా?" అంది.

భగవాన్ దరహాసవువెలుగులుచిమ్ముతూ ఇలా అన్నారు:

"పాదం అంటే మూలం అని అర్థం. ఆత్మ పాదం. ఆ పాదం నీలోనే వుంది. అదే గురుపాదం".

"నాలోనేనా? ఎక్కడా?" అంది ఆమె అమాయకంగా!

"ఎక్కడున్నదా? హృదయమే ఆత్మ స్థానం. ఈ మూలమైన ఆత్మనుండి, 'నేను — నేను' అంటూ అహం లేస్తుంది. ఈ నేనే శిరస్సు. ఈ నేను అను శిరస్సును జాగ్రత్తగా పట్టుకొని మూలమైన ఆత్మలోనికి చేర్చాలి. అదే సాష్టాంగ నమస్కారం. అమ్మా! ఇప్పుడు చేయి సాష్టాంగ నమస్కారం" అన్నారు భగవాన్.

దోషికడుపా? జీవుడా?

1931 లో ఒక కార్తిక పౌర్ణమినాటి రాత్రి ఆశ్రమ భక్తులు షడ్రసోపేతమైన విందు భోజనంచేశారు. శ్రీ సోమసుందరస్వామి భుక్తాయాసంతో వినోదంగా శ్రీ అవ్వయ్యార్ జీవుడు కడుపు నిందిస్తూన్నట్లుగా చెప్పిన ఒక తమిళ పద్యాన్ని బిగ్గరగా చదివారు. దాని భావమిది —

'ఓకడుపా! ఒకనాడు తిండి లేకపోతే ఊరుకోవు. పోనీ రెండునాళ్ళ కొక తిన్నానా తిండి టావా? అట్లానైనా చేయవు. నా కష్టము గుర్తించవు. నీతో నుండుట కష్టము"

భక్తులందరూ నవ్వుకున్నారు. భగవాన్ తమ బోధను భక్తుల హృదయాలకు హత్తుకునేట్లు కడుపు జీవుణ్ణి నిందిస్తున్నట్లుగా తమిళంలో ఒక పద్యాన్ని వ్రాసి చదివారు. దాని తాత్పర్యమిది—

"ఓ జీవుడా! నాకు కొంచెమైనా విశ్రాంతి నీయవు! ఏదో ఒకటి నాలో వేసి కుక్కుతూవుంటావు. నా కష్టము నీవెరుగవు. నీతో ఉండటం కష్టము".

ఈవిధ్య భావాన్ని గ్రహించి భక్తులందరూ నవ్వుకున్నారు.

మాయ అంటే ఏమిటి?

"మాయ అంటే ఏమిటి?" అని ఒక ఫ్రెంచి దేశీయుడు మూడురోజుల నుండి ప్రశ్నిస్తూనే వున్నాడు. భగవాన్ మాటాడుటంలేదు. అతడు విసిగిపోయి ఈస్వామికి చెప్పటం ఇష్టంలేదు కాబోలు అని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఆ రోజు భారతదేశ ఉపాధ్యక్షుడు, ప్రసిద్ధ తత్వవేత్త, శ్రీ రాధాకృష్ణన్ వచ్చారు. సర్వాధికారి నుండి పూడ్చేవాని వరకు, అందరూ కట్టకట్టుకొని, వెళ్ళి స్వాగత సత్కారాలతో, ఆహ్వానించి ఆశ్రమ విశేషాలను చూపుతూ — "ఇదిగో గోపు లక్ష్మి సమాధి, చిలక సమాధి, గ్రంథాలయం, మాతృ భూతేశ్వరాలయం" అంటూ దగ్గరవుండి చూపుతూ భగవాన్ దగ్గరకు తీసుకువచ్చి, "ఇదుగో భగవాన్" అంటూ చూపారు.

శ్రీ రాధాకృష్ణన్ భగవాన్‌కు నమస్కరించి కొంతసేపు మౌనంగా కూర్చొని లేచారు వెళ్ళిపోవటానికి. తిరిగి అందరూ వారిని కారు ఎక్కించటానికి వెంట వెళ్ళారు.

భగవాన్ సన్నిధిలో ఒక్కరూ లేరు. ఆ ఫ్రెంచి దేశీయుడు తప్ప.

భగవాన్ ఆయనతోనుండి "మాయ, అంటే ఏమిటో చెప్పమని అడుగుతున్నారు కదూ?" అన్నారు.

"అవును స్వామీ! అడుగుతూనే వున్నాను, మీరుచెప్పలేదు కదా?" అన్నాడు ఆయన.

"ఇప్పుడు, మనవాళ్ళంతా ఎక్కడకు వెళ్ళారు?"

"ఉపాధ్యక్షునికి వీడ్కోలు ఇవ్వటానికి"

"ఆ — ఆదే మాయ. అంటే! ప్రత్యక్షంగా చూచారు కదా!" అన్నారు భగవాన్ నవ్వుతూ.

ఆ విదేశీయునకు ఏమీ అర్థంకాలేదు. పూరాకే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. భగవాన్ గ్రహించి,

"బోధపడలేదా? ఇంకా వీరందరూ అప్పటిని వదిలావుని, మోక్షమే కావాలి అంటారు. కాని వచ్చినవని మరచిపోయి గొప్పవాళ్ళ చుట్టూ చేరతారు. ఇదే — తమ ఆ వచ్చినపనిమరచిపోవటమే మాయ. అంతకంటే మాయేముంది?" అన్నారు.

ఆ విదేశీయుడు ఆనందంతో "తనను తాను తెలుసుకోవటమే జీవిత ఆశయం. ఈసంగతిని మరచిపోవడమే మాయ," అనేదేగదా మీ భావం అన్నాడు.

"అదే, అదే" అన్నారు భగవాన్.

వచ్చిందా తిరిగి?

ఒక నవయువకుడు ఉద్రేకం పొంగుతూ వచ్చి రావటంతోనే "భగవాన్! ఎక్కడ వుండి అమ్మా చెప్పే ఫలితం వెంటనే ఇది వుండి" అన్నాడు.

భగవాన్ మెల్లగా ఆ ఎత్తి, ఆయువకుని తనవాన్ని పరీక్షగా చూస్తున్నారు.

"చెప్పండిస్వామీ! వున్నాను" అన్నాడా యువకుడు.

"సందేహించకండి. అన్నీ వదులుకుని మహోన్నత రాజ్యంతో వచ్చా. ఇక అదిప్పే నా జీవితలక్ష్యం!" అంటూ తొందరిస్తున్నాడు.

"అలా అయితే వచ్చినదారినే పొండి!" అన్నారు భగవాన్.

ఆ యువకుడు ఆశాభంగంతో ఉడికిపోతూ "ఈమాత్రం తెలియకనే ఇక్కడకు వచ్చానా? పెద్దస్వామి అని నమ్మి రావటం నాదే బుద్ధితక్కువ" అంటూ గొణుక్కుంటూ చరాయన లేచి బయటకు వచ్చేశాడు.

బయటవున్న ఒకరు "ఏం నాయనా! ఇప్పుడే వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఉపదేశం అయిందా?" అని అడిగారు.

"ఆ, అయింది ఉపదేశం!" అంటూ ఆగ్రహంతో జరిగినదంతా చెప్పాడు. ఆ భక్తుడు సజలనయనాలతో "నాయనా! నీకు నిజంగా ఉపదేశం జరిగింది. సందేహం లేదు".

"ఆత్మే మన స్వరూపం. అది దేహంలో కుడివైపున వుంది. అక్కడనుండి 'నేను' అను తలంపు పుట్టి దేహంలోకి వచ్చి తన పుట్టుక స్థానాన్ని, మరచి, దేహమే తానని భ్రమపడుతోంది. సాధకుడు ఈ నేనును జాగ్రత్తగా పట్టుకొని తిరిగి వచ్చిన, దారినే ఆత్మలోకి చేర్చాలి. అదే తపస్సు! ఈ రహస్యాన్ని చెప్పటానికే భగవాన్ అవతరించింది."

ఆ యువకుని ఆగ్రహం ఆనందంగా మారింది.

శ్రీ రమణ దర్శన

ఒక భక్తురాలు ఒకనాటి వేకువ జామున శ్రీ రమణ దర్శనానికి వచ్చింది. స్వామి శాలలో వున్నారనిచెప్పగా అక్కడ చూచింది.

ఒక మూల ఒక స్వామి భక్తుడు కాపీనంతో ముచ్చెముడుతో పొందారు కలుపుతున్నారు. పెద్ద గాడిపొయ్యి కాలుతూ వుంది. అక్కడ ఆమె అమ్మ అడుగని, సమీపించి, "భక్తుల రమణస్వామి, ఉన్నారని చెప్పారే, ఎక్కడకు వెళ్ళారు?" అని అడిగింది.

"ఎందుకు?" అన్నాడు ఆయన "శ్రీ రమణ దర్శనానికోసం వచ్చాను" అందామె "చూపుతానండి" అంటూ పెద్ద గాడి పొయ్యి ముసాయిస్తూ వెలుగుతూవున్న భగవాన్‌కు చెప్పింది.

"ఇదుగో రమణులు దర్శించండి, ఇదుగో రమణులు దర్శించండి" అన్నాడా కాపీనధారి.

ఆమె తేటిపాలుపోసి, చిరునవ్వు ఆయనకు వచ్చింది "స్వామిని దర్శించాలని" అని ఆమె అడిగారు. 'ఇదే దర్శనం'. ఒక మహాత్ముడు ఎదుట వున్నాడని ఆమె భంగపాటును చెప్పింది.

ఆయన "అమ్మా! నీవు అదృష్టవంతురాలవు. ఆత్మనేదికాదు. ఉపదేశం కూడా అయింది" అన్నాడు.

"ఉపదేశంకూడానా?" అన్నది ఆమె తెల్లపోయి. "అవును ఆ కాపీన ధారియే శ్రీరమణులు. ఆ అరిగేదేమూ చూపుతుంటే అదేహంకారం — ఈ పాట్లదేహం శ్రీ రమణులు. ఆ ఆవిపెడినమంది శ్రీ శక్తి, శ్రీ రమణులు. రాగింపజేయడం ఈదేహం కాదని కేవల చైతన్య స్వరూపుడని విస్పష్టపరిచారు. ఆ భక్తులు అలావే గ్రహించాలని వారి ఆశయము"

ఆ అమ్మ ఆనంద బాష్పాలు కార్చింది.

రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ విజయావకాశాలు

మంత్రి వాసుదేవరావు విశ్వాసం

మద్రాసు, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తకాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలలో ఏకాకిగానే పోటీచేస్తుందని రాష్ట్ర సమాచార మంత్రి శ్రీ ఎ. వాసుదేవరావు నేడు తెలియజేశారు.

విలేఖరులతో మాట్లాడుతూ ఆయన, అధిష్ఠానవర్గం ఏమని భావిస్తున్నప్పటికీ, కొత్తకాంగ్రెస్ ప్రధానంగా కమ్యూనిస్టు వ్యతిరేక తత్వంతో నిర్మింపబడినదని, కమ్యూనిజం ఏరూపంలో ఉన్నా కొత్త కాంగ్రెస్‌కు గిట్టదని అన్నారు.

స్వతంత్ర, పాత కాంగ్రెస్‌లకు రాష్ట్రంలో బలం లేదని చెప్పారు.

తెలంగాణాలోని 14 స్థానాలలో అసలు 7 స్థానాలు కొత్తకాంగ్రెస్‌కు లభిస్తాయని, మొత్తం 41 స్థానాలలో 26 మొదలు 30 స్థానాల వరకు తమపార్టీ కైవసం చేసుకోగలదని శ్రీ వాసుదేవరావు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

శ్రీ ఎన్. సంజీవరెడ్డి తిరిగి రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి నప్పటికీ పాతకాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎట్టి అనుకూలమైన ప్రభావాన్ని కలిగించుకొనలేక పోయిన దని ఆయన అన్నారు. (యు. ఎన్. ఐ.)

పురము, ముమ్మిడివరము, అల్లవరము, రజోలు, నగరము, కొత్తపేట, తాళ్ళరేవు అసెంబ్లీ నియోజకవర్గములు — ఈ పార్లమెంటు నియోజకవర్గములో ఉన్నాయి.

కొత్త కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల సమావేశాన్ని యీనెల 16 వ తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ పెన్మెత్స సత్యనారాయణరాజు. శ్రీ నామన రామమూర్తి తెలియజేసినారు.

కొత్తకాంగ్రెస్‌కు బలహీన వర్గాల మద్దతు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

గుంటూరు, జనవరి 11: గుంటూరు జిల్లా బలహీనవర్గాల సభ్యుల ఆహ్వాన సంఘం సమావేశం ఇక్కడ జరిగింది. డాక్టర్ పి. ప్రభుదాసు అధ్యక్షత వహించారు. సభ్యులు జనవరి 23, 24 తేదీల్లో జాతీయ ఎత్తున జరపడానికి విపుల సన్నాహాలు చేస్తున్నారు. ప్రథమంలో మధ్యంతర ఎన్నికలు జరపడానికి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ తీసుకున్న సాహసోపేత చర్యను అభినందిస్తూ తీర్మానం చేశారు.

స్వాతంత్ర్యం వచ్చి 23 ఏండ్లు అయినా బలహీన వర్గాలవారు సమాజంలో అధిక సంఖ్యలో వున్నవారి ఆర్థిక, సాంఘిక, రాజకీయ స్థోమతలు పెరగనందుకు, ఆందోళన వెలిబుచ్చుతూ శ్రీయుతులు జొన్నలగడ్డ జోసఫ్, కె. మల్లయ్య లింగం, మాదాసు నాగయ్య, జవ్వా పాండురంగారావు ప్రభృతులు ప్రసంగించారు. సభ్యుల సందర్భంగా ఒక పోస్టర్ ప్రచురించాలని నిర్ణయించారు.

ఆహ్వాన సంఘానికి ఈ క్రిందివారిని ఎన్నుకున్నారు. డాక్టర్ పి. ప్రభుదాసు (అధ్యక్షుడు), శ్రీయుతులు జొన్నలగడ్డ జోసఫ్, సి. హెచ్. కోటేశ్వరరావు, కట్టా నరసింహారావు, కె. ఎం. లింగం, వడలవాడ సుబ్బారావు, ఎం. ఎ. హుస్సేన్ (ఉపాధ్యక్షులు), మాదాసు నాగయ్య, జవ్వా పాండురంగారావు (ప్రధాన కార్యదర్శులు), అబ్దుల్ ముజీబ్ (కోశాధికారి).

22వ సమావేశం

జనవరి 23 వ తేదీన ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. 24 వ తేదీన జరిగే బహిరంగసభకు కేంద్ర కార్మిక మంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహిస్తారు. (స. వి.)

కోనసీమ ప్రాంతంలో మంత్రి శ్రీ రామచంద్రరావు కళ్యాణి పర్యటన

అంబాజీపేట, జనవరి 11: రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ రామచంద్రరావు కళ్యాణి జనవరి 8 వ తేదీ ఉదయం యిక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించారు. మంత్రి శ్రీ కళ్యాణికి కమిటీ సభ్యులు శ్రీ ఉండ్రుతుబాఠి వరహాలరాజు, శ్రీ చిక్కాల రమణయ్య స్వాగతం చెప్పారు.

ఈప్రాంతంలో కొబ్బరి, కొబ్బరికాయ వ్యాపారానికి యిది పెద్ద కేంద్రమని, దీని యిభివృద్ధికి ప్రభుత్వం నుంచి మార్కెట్ కమిటీ ద్వారా చేయవలసిన కార్యక్రమాన్ని గూర్చి మంత్రి శ్రీ కళ్యాణి, కమిటీ సభ్యులు అధికార ప్రముఖులతో చర్చలు జరిపారు. ఇక్కడ పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర లభ్యమయ్యే లాగున మార్కెట్ కమిటీలు తోడ్పడాలని మంత్రి శ్రీ కళ్యాణి చెప్పారు. తరువాత కోనసీమ కొబ్బరి, కొబ్బరి కాయల ఎగుమతిదార్ల సంఘం సమావేశానికి మంత్రి శ్రీ కళ్యాణి హాజరయ్యారు. కార్యదర్శి శ్రీ ఎర్రా 'ప్రగడ' వెంకటేశ్వరరావు, శ్రీ పేరి కామేశ్వరరావు మంత్రికి స్వాగతం చెప్పారు. సంఘంవారు ఒక విజ్ఞప్తి పత్రం సమర్పించారు. వ్యాపారాభివృద్ధికి గాను ఆ సంఘం స్థానిక వర్తకులు, ఎగుమతిదార్లకు కమిటీలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు మంత్రిని కోరారు.

మంత్రి శ్రీ కళ్యాణి సమాధాన మిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి గాను సహకారమివ్వాలని, ఇబ్బందుల నివారణకు కృషిచేస్తామని హామీ నిచ్చారు. తరువాత కొబ్బరిపరిశోధన కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఆయన తాటిపాక వెడుతూ ముంగండ గ్రామంలోని కొబ్బరిపిప్పు పొడి ఫ్యాక్టరీని 'అన్ మార్క్' కొబ్బరి పీచు మిల్లును చూశారు. ఫ్యాక్టరీ యజమాని శ్రీ కూచి సా. బళిపరావు మంత్రికి స్వాగతం చెప్పారు. తరువాత మంత్రి తాటిపాకమార్కెట్ యార్డ్‌ను పరిశీలించారు.

అమలాపురంలో ఎన్నికల ప్రచారం

అంబాజీపేట, జనవరి 11: లోక్‌సభకు జరుగబోయే ఎన్నికలలో, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి పోటీ చేస్తున్న దృష్ట్యా, కోనసీమలో కొత్త కాంగ్రెస్‌వారి ప్రచార కార్యక్రమాలు ప్రారంభ మయినాయి. అమలా

భద్రాచలంనుంచి శ్రీమతి వాణీరమణరావు, శ్రీమతి రాధాబాయిల పోటీ

భద్రాచలం, జనవరి 11: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో భద్రాచలం నియోజకవర్గం నుంచి పాతకాంగ్రెస్ టిక్కెట్టుపై ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలు అయిన శ్రీమతి సి. వాణీరమణరావు తన సోదరి, ఇటీవలరద్దు అయిన లోక్‌సభలో సభ్యురాలుగావున్న, శ్రీమతి రాధాబాయి ఆనందరావుతో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.

కమ్యూనిస్టు పార్టీ తరఫున శ్రీ నూపా బొజ్జి పోటీ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

నక్సలైట్లచే అమెరికన్ సంస్థ కారుకు నిప్పు

కలకత్తాలో సంఘటన

కలకత్తా, జనవరి 11: అమెరికాకు చెందిన ఒక ఎగుమతి సంస్థ కారును, నక్సలైట్లుగా భావిస్తున్న కొంతమంది వ్యక్తులు తూర్పు కలకత్తా నెరి బెలియఘాట ప్రాంతంలో నేటి ఉదయం తగలబెట్టారు. ఈకారు దండం విమానాశ్రయానికి వెళ్తుండగా, కొంతమంది యువకులు ఆకారును ఆపివేసి దానికి నిప్పు పెట్టారు. మంటలను ఆర్పివేసే లోపుగానే కారు బాగా దెబ్బతినిపోయింది.

ఈసందర్భంగా ఇంతవరకు ఎవ్వరిని అరెస్టు చేయలేదు.

బెలియఘాట ప్రాంతంలో నేటి ఉదయం ఒక పిల్లవాడు పాలు తీసుకొని రావడానికి "డైరీ"కి వెళ్ళినప్పుడు, అక్కడి పనివారు అతనిని కొట్టినట్లు తెలియ వచ్చింది. ఆ పిల్లవాడు శ్రీవవాది అని భావించి వారు కొట్టినట్లు తెలుస్తున్నది.

బెలియఘాట ప్రాంతంలోని జోరా మందిర్ వద్ద కొన్ని భవనాలపై కొంతమంది దుండగులు బాంబులు విసరివేశారు.

హైదరాబాద్ వద్ద దొంగసారా పట్టివేత

ఆరుగురి అరెస్టు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 11: హైదరాబాద్‌జిల్లా (దక్షిణం)కు చెందిన ఎక్సైజ్ అధికారులు ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోవున్న అంబర్‌పూర్ గ్రామం వద్ద ఒక కారును ఆటకాయించి, అందులో దొంగతనంగా చేరవేస్తున్న 800 లీటర్ల దొంగ సారాయిని, కారును స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురిని నిర్బంధంలోకి తీసుకొన్నారుకూడా.

ఈ దాడిని శ్రీ శంకరం అధ్యక్షతలో శ్రీ బి. శంకరరెడ్డి, శ్రీ మహదేవ్‌పెర్షాద్, శ్రీ నరహరిరావులు నిర్వహించారు.

రాజానగరం సమితి బడ్జెట్ ఆమోదం

రాజమండ్రి, జనవరి 11: రాజానగరం సమితి సర్వసభ్య సమావేశం జనవరి 5 వ తేదీన సమితి కార్యాలయంలో శ్రీ ముద్రగడ శివరాజు అధ్యక్షతన జరిగింది. 1970—71 బడ్జెట్‌ను సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. మురమండ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన శ్రీ బొబ్బా బాపన్నను సమితి సభ్యునిగా శ్రీ భీమరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. బి. డి. ఒ. జనాబ్ మహ్మద్ జయావుల్లా సమితిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. (స. వి.)

రాజమండ్రిలో అఖిలభారత మ్యూజియం సప్తాహం

రాజమండ్రి, జనవరి 11: అఖిలభారత మ్యూజియం సప్తాహం జనవరి 8 న స్థానిక శ్రీ రాళ్ళబండి సుబ్బారావు ప్రభుత్వ మ్యూజియంలో ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచారాధికారి శ్రీ డి. రాధాకృష్ణారావు జ్ఞాన సముపార్జనకు మ్యూజియములు ఎక్కువ ఉపయోగపడునని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మ్యూజియం గైడ్ లెక్చరర్ శ్రీ బి. అప్పారావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ ఎన్. వి. ఎస్. రామారావు స్వాగతం పలికారు. శ్రీ కె. వి. సుబ్బారావు మాట్లాడారు.

అనంతవరంలో హరిజన కాలనీకి శంకుస్థాపన

తుని, జనవరి 11: తుని సమితిలోని అనంతవరం గ్రామంలో హరిజనులకు 40 ఇళ్ళు కట్టుటకుగాను జనవరి 9 న శ్రీ బొంతు గోపాలరెడ్డి శంకుస్థాపనచేశారు సర్పంచ్ శ్రీ ధూళిపాళ్ల శేషయ్య జెండాప్రతిష్ఠాపన చేశారు. గృహాల నిర్మాణానికి పలయు స్థలం యిదివరలో రు. 15 వేలకు ప్రభుత్వంవారిచే సేకరింపబడినదని, గృహాల నిర్మాణం రెండునెలల్లో పూర్తి కాగలదనీ, బి. డి. ఒ. శ్రీ సీతారామరాజు తెలిపారు. (స. వి.)

అభ్యుదయకర విధానాలు చేపట్టే ఏ ప్రభుత్వానికైనా మద్దతు

తెలంగాణా ప్రజాసమితి తీర్మానంపై డాక్టర్ చెన్నారెడ్డి వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 11: కేంద్రంలో అభ్యుదయకరమైన, నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునే ఏ ప్రభుత్వాన్ని అయినా సరే సిద్ధాంత రీత్యా, విధానం రీత్యా తెలంగాణా ప్రజాసమితి సమర్థిస్తుంది.

ప్రజాసమితి కౌన్సిల్ ఈమేరకు నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ప్రధాని జాతీయ విధానాలను నిర్నిబంధంగా సమితి బలపరుస్తుందని లోగడ విమానాచేసిన ప్రకటనకు ఈ తీర్మానం భిన్నంగా లేదా, అని విలేఖరులు ప్రశ్నించగా సమితిఅధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి భిన్నంగా ఉండదని సమాధానం చెప్పారు.

ప్రత్యేక తెలంగాణా ప్రయోజనాలకు వ్యతిరేకం కాని ఏ ప్రభుత్వ అభ్యుదయకర విధానాలనైనా ప్రజాసమితి బలపరుస్తుందనే ప్రస్తుత తీర్మానం లోగడ తాముచేసిన ప్రకటనకు అనుగుణంగానే ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ పక్షంగా ఏర్పాటుకి ముందు సమితితో సంబంధం కల వ్యక్తులకు, పార్టీ అను సమితిలో చేరవలసినదిగా ఈ తీర్మానంలో విజ్ఞప్తి చేయబడింది.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అనే ఏకైక లక్ష్యంతోనే రాజకీయ పార్టీగా సమితి ఎన్నికలలో పోటీచేస్తుందని తీర్మానం వివరించింది.

"తెలంగాణా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టడానికి సమితి ఒక సాధనంగా వున్నది. అయితే కొన్ని పార్టీలు, వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించి స్వప్రయోజనాలు సాధించుకో జూచారు. అందువల్ల ఈ కుతంత్రాలకు మోసపోకుండా సమితిని ఏకగ్రీవంగా సమర్థించ వలసినదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణా ప్రయోజనాలను కాంక్షించే వ్యక్తులు, పార్టీలు సమితికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టవద్దని కోరుతున్నాము" అని తీర్మానం పేర్కొన్నది.

ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ డాక్టర్ చెన్నారెడ్డి, ప్రత్యేక రాష్ట్రానికి సూత్రప్రాయంగా ప్రధాని అంగీకరించినట్లు లోగడ తాను చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి వుంటానని, అది వాస్తవమని స్పష్టంచేశారు.

మనోహరమైన శ్రీ వి. ఎల్. జానకిరాం వీణకచేరి

విజయవాడ, జనవరి 11: శ్రీ త్యాగరాజ సంగీతకళాసమితి వారి ఆధ్వర్యంలో జనవరి 10వ తేదీ సాయంత్రం శ్రీ వి. యల్. జానకిరాం వీణ కచేరీ జరిగింది. వసంతభైరవిరాగంలో ప్రారంభించి, విజయశ్రీ రాగంలో త్యాగరాజ కృతి "వరనారద" చక్కగా వాయించారు. ఖరహరప్రియ, ఆదితాళంలో "విడజాలదురా" అన్న త్యాగరాజకృతి వినసొంపుగా వున్నాయి. తరువాత రామమనోహరిరాగం వాయించి "సీతామనోహర" అనే త్యాగరాజ కృతిని మృదుమధురంగా వాయించారు. స్వరప్రస్తారంలూ మనోహరంగా చేసారు. తరువాత విపులంగా శుద్ధ కర్ణాటక సంప్రదాయం అడుగడుగునా ప్రతి స్వరంలోనూ ప్రతి భంగిమ చూపిస్తూ శంకరాభరణం వాయించి తానం కూడా అమోఘంగా పలికించారు. "చక్కని విజాబుడి" అనే త్యాగరాజ కృతి, "మందహాసవదన" మైమరచి యున్నార" అనే కృతిని స్వరప్రస్తారం ఎంతో భక్తిగా వాయించారు. శ్రీ జానకిరాం ప్రత్యేక నైపుణ్యం అంజలి రాగాలాపన "పక్కల నిలబడి కొలిచే" అన్న కీర్తన సొంపు, ఆహిరి రాగాలాపన లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. పీలురాగంలో భజన్, సింధుభైరవి రాగంలో క్షేత్రయ్య పదంకూడా చక్కగా వాయించారు. "సరసపు లాడేటందుకు" కాఫీ రాగ జావళికూడా ధ్రుతగతితో హాయిగా నడిచింది. శ్రీ పుల్లేందేర వీరయ్యగారు మృదంగం వాయింపులో ఎంతగానో సహకరించి ఆనందపరిచారు, వీణరాగాలను మనోహరంగా వాయించారు. శ్రీ షణ్ముఖానందం మృదంగం లాలిత్యం ఒలుకుచూ వాద్య సంగీతానికి అనుకూలంగా వాయించారు. ప్రతిరాగంలో వారితని అవర్తనం చాలా ఆకర్షణీయంగా వుంది.

— నాగంటి

ధవళేశ్వరం ఆనకట్టకు మరమ్మతులు వెంటనే జరిపించాలని

ప్రజాపార్టీ విజ్ఞప్తి

రాజమండ్రి, జనవరి 11: గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట కృంగిపోవడం పట్ల రాష్ట్ర ప్రజాపార్టీ కార్యవర్గం ఆందోళన ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతుపనులు చేపట్టాలని ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది. బ్యారేజి నిర్మాణంపని త్వరగా జరిపించాలని, ఆనకట్ట కృంగటంవల్ల బ్యారేజి నిర్మాణం చాలా అవసరమని, దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

ఫుడ్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోళ్ళను నిలిపివేసినందుకు కార్యవర్గం తన ఆందోళన ప్రకటిస్తూ, గిడ్డంగులు లేకపోవడం ఆశ్చర్యకరంగా వున్నదని ప్రైవేటు గిడ్డంగులు వున్నాయని కేంద్ర ఆహారమంత్రి ఫుడ్‌కార్పొరేషన్‌కు ఆదేశాలను ఇచ్చి రైతులవద్దనుండి ధాన్యం కొనడం ద్వారా ఉత్పత్తిదార్లకు నష్టం కలుగకుండా చూడవలసినదిగా ఈ సమావేశం కోరింది.

శ్రీ విశ్వనాధాన్ని మధ్యంతర ఎన్నికలలో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రజాపార్టీ అభ్యర్థిగా నామినేట్ చేస్తూ పార్టీ తీర్మానించింది.

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను వాల్తేరువరకూ నడపవలసినదిగా సెంట్రల్ రైల్వే అధికార్లను పార్టీ కార్యవర్గం కోరింది.

కార్యదర్శి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావు ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి శ్రీ ఎం. వెంకటస్వామి, శ్రీ ఆకుల బలిస్వామి, శ్రీ ఎర్ర రాజేశ్వరరావు, శ్రీ పి. సుబ్బారావు, శ్రీ ఎస్. సీతాపతి హాజరైనారు.

శ్రీ విశ్వనాథం ప్రభృతులచే ధవళేశ్వరం ఆనకట్టపనుల పరిశీలన

రాజమండ్రి, జనవరి 11: ధవళేశ్వరం, ఆనకట్ట పరిస్థితిని తెలుసుకోడానికి తాము, డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావు, శ్రీ పెమ్మరాజు సుబ్బారావులతో కలిసి వెళ్ళామనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ రామారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ తిలక్‌లు, తమకు వివరాలు తెలిపారనీ, ఆనకట్ట పరిస్థితి మేరకు మరమ్మతులు పూర్తి కావాల్సిఉంది అని ప్రజాపార్టీ అధ్యక్షుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం నేడు ఇక్కడ తెలియ చేశారు.

ఇంజనీరు తమ పనిని సక్రమంగా నడిపించారనీ, ప్రస్తుతం, ఆంధ్రదేశానికి లేదనీ, కాఫర్‌డామ్‌కు రు 75 లక్షల మరమ్మతు చేసినట్లు తెలిసిందని ఇంకా రు. 25 లక్షలు కావలసి వస్తుందనీ ఈసొమ్మును మంజూరు తప్పకుండా మంజూరు చేయడానికిగాను కాడా శ్రీ విశ్వనాథం ప్రకటించారు.

ఆదాయంపన్ను కమిషనర్‌కు భీమవరం వాణిజ్యమండలి విజ్ఞప్తి

భీమవరం, జనవరి 11: హైదరాబాద్ ఇన్‌కంటాక్సు కమిషనర్ శ్రీ ఎం. డి. వర్మ భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్సును సందర్శించారు. ఆ సందర్భంలో ఛాంబర్‌లో శ్రీ వర్మ గౌరవార్థం సభను ఏర్పాటు చేశారు. ఛాంబర్ చైర్మన్ శ్రీ ఎం. నాగేశ్వరరావు ఆసెసీలు టాక్సును చెక్కులు, డ్రాఫ్టులు, ద్వారా చెల్లించడంలోకూడా పెనాల్టీ విధించబడుతూ కలుగుతున్న చిక్కులను వివరించారు.

పాలకొల్లునుంచి భీమవరానికి ఆఫీసును మార్చ వలసినదిగా కోరారు. కార్యదర్శి శ్రీ కె. వరసింహమూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ వర్మ స్థానిక శ్రీసోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి దేవాలయాలను సందర్శించారు. (స. వి.)

దిండిగల్ మునిసిపల్ చైర్మన్‌గా డి. ఎం. కె. అభ్యర్థి విజయం

మధురై, జనవరి 11: మధురై జిల్లా, దిండిగల్ మునిసిపాలిటీ అధ్యక్షుడుగా డి. ఎం. కె. అభ్యర్థి శ్రీ పి. శ్రీనివాసన్ నేడు ఎన్నిక అయినారు.

ఆయనతో పోటీచేసిన స్వతంత్రపార్టీ అభ్యర్థి ఓడిపోయారు. స్వతంత్రపార్టీ అభ్యర్థిని పాతకాంగ్రెస్ కూడా బలపరిచింది.

చిత్రజగత్తు

'ఏం రాశారు మీనాన్న ఉత్తరంలో? పండక్కి రమ్మన్నారా?'

'కాదు. ఎన్నికల ప్రచారానికి ఖర్చు చాలా అయేలా వుందిట! మీరెక్కడైనా అప్పు ఇప్పిస్తారేమో అడిగమన్నారు.

గ్రహబలం

13-1-71 బుధవారం

పుష్య బహుళ విదియ రాత్రి 8—55, పుష్యమి ఉదయం 8—10. ఈరోజు వర్జ్య దుర్ముహూర్తములు గమనించి ప్రయాణములు, నూతన వృత్తి స్వీకారము, ఇండ్లు మారుట చేయవచ్చును. —

మేషం: శత్రువులున్నా లొంగివుంటారు. ఋణాలు తీరుస్తారు. ఆరోగ్యం సాధారణంగా వుంటుంది. త్రిప్పట—శ్రమగల కార్యక్రమాలుంటాయి. గృహమార్గాన ధనాదాయం సంభవం.

వృషభం: కుటుంబ సమస్యలు కొన్ని వుంటాయి. ఋణబాధలుంటాయి. వృత్తి వ్యాపారాలలో పోటీవుంది. అధిక వ్యయం తప్పదు. అన్నింటినీ ధైర్యంవల్ల దాటగలరు. విలాస జీవనం గడుపుతారు.

మిథునం: గృహ సమస్యలు, వృత్తి వ్యాపారాలలో పోటీ, అప్పులభారం వున్నా తగిన ఆదాయం వుంటుంది. శత్రుభయం వున్నా హానిలేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త సూచన.

కర్కాటకం: మీ ఆలోచనలు కలిసివస్తాయి. శుభ పుణ్యకార్యాలపై ఆసక్తికలుగుతుంది. ఋణాలు తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహంగా వుంటాయి. విలాసాలు — విందులు అనుభవిస్తారు.

సింహం: ప్రయాణ తొందరలుంటాయి. బంధుమిత్రులతో అనుకూలత లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలకంగాను, వృత్తి ఉద్యోగాలలోను ఆదాయం వుంటుంది.

కన్య: అనుకూలమయిన రోజు. ప్రయత్నాలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహవంతంగా వుంటాయి. విద్యా వైజ్ఞానిక వ్యాసంగం సాగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాల సంభవం.

తుల: కుటుంబ సమస్యలు కొన్ని వుంటాయి. వ్యయాధిక్యతవున్నా వృత్తి వ్యాపారాలలో ఆదాయం వుంటుంది. భోజనసౌఖ్యం, మాటవలుకుబడితో కార్యసాధన సంభవం.

వృశ్చికం: ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ఉష్ణ, శ్లేష్మ సంబంధమయిన బాధలుండవచ్చు. నిలకడ లేని కార్యక్రమాలెక్కువ. వృత్తి ఉద్యోగాలలో శ్రమ వుంటుంది. కాని ఆదాయం కూడా సంభవం.

ధనుస్సు: శ్రమ, త్రిప్పట వ్యయాధిక్యత, వృత్తి వ్యవహారాలలో బాధ్యత బరువు— విశ్రాంతి లేని కార్యక్రమాలు సంభవం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

మకరం: శత్రువులు లొంగివుంటారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఋణాలు తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం: వృత్తి ఉద్యోగాలలో గౌరవం, ఆదాయం — తిరుగులేని అధికారం, సంఘంలో పలుకుబడి — కీర్తి ప్రతిష్ఠల వృద్ధి, బంధుమిత్రులతో గోష్ఠి, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం సంభవం.

మీనం: కుటుంబభారం వున్నా, సౌఖ్యం, బంధు మిత్రులతో విందు వినోదాలు, వృత్తి ఉద్యోగాలలో గౌరవాదాయాలు, శుభ పుణ్యకార్యాచరణ సంభవం.

నాలుగునెలలుగా జీతాలు అందని అధ్యాపకులు

మచిలీపట్నం, జనవరి 11: ఆంధ్రజాతీయ కళాశాల సిబ్బంది జీతాలు గత సంవత్సరం సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకూ ఇవ్వలేదని సిబ్బంది సంఘం కార్యదర్శి శ్రీ పి. హెచ్. హరిహరనాథశర్మ తెలియ జేశారు.

ఆర్థిక రంగంలో దేశం సాధించిన అభివృద్ధి

ఇటీవల కొద్దినెలల్లో పరిస్థితి ఎంతో మెరుగైందని ప్రధానమంత్రి స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 11: ఇటీవల దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైందని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ నేడిక్కడ ప్రకటించారు. అంతర్జాతీయ శాంతి లీగ్‌కు చెందిన మహిళల ప్రతినిధివర్గంతో మాట్లాడుతూ 1962లో చైనా దురాక్రమణవల్ల, తిరిగి 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం వల్ల దేశాభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగిందనీ, అయితే ఇటీవల గత ఎనిమిది, తొమ్మిదినెలలుగా దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగైందనీ శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పారు. ప్రధానమంత్రిని కలుసుకున్న ప్రతినిధివర్గంలో వివిధ దేశాలకు చెందిన 100 మంది స్త్రీలు ఉన్నారు.

తమ దేశాన్ని రష్యాకు "విక్రయించి" నట్లు కొందరు ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను ప్రధానమంత్రి ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారములేనని కూడా ఆమె అన్నారు. కేవలం కమ్యూనిస్టులే కాక ఇతర పార్టీలు కూడాతనను బలపరుస్తున్నాయని శ్రీమతి గాంధి చెప్పారు.

మిల్లర్లపట్ల ఫుడ్‌కార్పొరేషన్ వైఖరి

శ్రీ రోశయ్య, కృష్ణారావుల విమర్శ

తెనాలి, జనవరి 11: ఫుడ్ కార్పొరేషన్ తమ పట్ల వివక్షతను చూపుతున్నదని అనేక కష్టాలను సృష్టిస్తున్నదనీ తద్వారా రైతులుకూడా బాధపడవలసి వస్తున్నదని శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రోశయ్య గుంటూరుజిల్లా రైసుమిల్లర్ల సంఘం కార్యదర్శి శ్రీ ఎస్.జి. కృష్ణారావు ఇక్కడ ఒక ప్రకటన చేశారు.

కార్పొరేషన్ తన ఏజెంట్లకు ధాన్యం కొన్నరోజునే బిల్లు మొత్తం చెల్లిస్తూ, మిల్లర్లకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నదని వారు అన్నారు. (మ.వి.)

తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా

తెనాలి, జనవరి 11: తెనాలి మునిసిపల్ వైస్—చైర్మన్ శ్రీ జి. చంద్రమౌళీశ్వరరావుపై ప్రతిపాదించబడిన అవిశ్వాస తీర్మానాన్ని పరిశీలించేటందుకు జనవరి 8న జిల్లాకలెక్టరుచే ఏర్పాటైన ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు కారణంగా వాయిదాపడింది.

హర్యానా విద్యుచ్ఛక్తిబోర్డు ఉద్యోగులకు "బహుమతి"

చండీపూర్, జనవరి 11: హర్యానా రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డు ఉద్యోగులకు వారి ప్రాథమిక వేతనంలో 40 శాతం మొత్తాన్ని "బహుమతి"గా ఇస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వారికి ఈ బహుమతిని ప్రకటించారు.

ఆంధ్రనుండి లోక్‌సభకు మార్క్సిస్టు అభ్యర్థులు

విజయవాడ జనవరి 11: రానున్న మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు మార్క్సిస్ట్ పార్టీ తరఫున రాష్ట్రంలోని ఈ దిగువ నాలుగు నియోజక వర్గాల నుండి పోటీచేసే అభ్యర్థుల జాబితాను సి.పి.ఐ. (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎం. హనుమంతరావు నేడిక్కడ విడుదల చేశారు.

1. మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): రాష్ట్ర శాసనసభలో మార్క్సిస్టు పక్షం నాయకుడు శ్రీ భీమిరెడ్డి నరసింహారెడ్డి, 2. నర్సాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్ కిసాన్‌సభ అధ్యక్షుడు: శ్రీ ఉద్దరాజు రామం 3. ఖమ్మం: శ్రీ మంచికంటి రామకృష్ణారావు 4. గుడివాడ (కృష్ణాజిల్లా): జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ మానికొండ సుబ్బారావు. మిగిలిన నియోజక వర్గాల నుండి పోటీచేసే అభ్యర్థుల పేర్లను జనవరి 13న ప్రకటిస్తారు.

రాజస్థాన్‌లో 13 సీట్లకు బి. కె. డి. పోటీ

జైపూర్, జనవరి 11: బి. కె. డి. రాజస్థాన్‌శాఖ మాజీ అధ్యక్షుడు శ్రీ రామ్ కరణ్ జోషి దౌసా నియోజకవర్గం నుంచి బి. కె. డి. టిక్కెట్టుపైన పోటీచేస్తున్నారు. భరత్‌పూర్ మహారాజా బ్రిజేంద్రసింగ్ భరత్‌పూర్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని 23 స్థానాలలో 13 స్థానాలకు పోటీ చేయాలని బి. కె. డి. సంకల్పించుకొన్నది.

జోధ్‌పూర్‌నుండి రాజమాత పోటీ

జైపూర్, జనవరి 11: జోధ్‌పూర్ రాజమాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా జోధ్‌పూర్ నుండి లోక్‌సభకు పోటీ చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు ఆమెను బలపరుస్తాయి.

హైదరాబాద్‌లో హరిజనులకు గృహాల నిర్మాణం

ప్రభుత్వానికి దళిత వర్గాల లీగ్ విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 11: గత సెప్టెంబర్‌లో జంటనగరాలు వరదలకు గురి అయి ఇళ్ళు, ఆస్తులు కోల్పోయిన హరిజనులకు గృహాల నిర్మాణానికై గాంధీ శతజయంతి నిధులనుండి రు. 5 లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వాన్నికోరడానికి నిన్న ఇక్కడ సమావేశమైన హైదరాబాద్ దళిత వర్గాల లీగ్ వర్కింగ్‌కమిటీ నిర్ణయించింది. లీగ్ నగరశాఖ అధ్యక్షుడు శ్రీ బి. ఎం. రాజు అధ్యక్షత వహించారు. ఇళ్ల పునర్నిర్మాణానికి వెయ్యిమంది హరిజన కుటుంబాలకు ఋణాలు, గ్రాంట్లు ఇవ్వడంలో ప్రభుత్వం జరుపుతున్న జాప్యాన్ని సమావేశం విమర్శించింది.

జంటనగరాలలో హరిజనుల సంక్షేమానికై వ్యయం చేయడానికి గాంధీ శతజయంతి నిధినుండి రు. 5 లక్షలు కేటాయించారని (ఆంధ్రకు రు. కోటి కేటాయించారు) భారతీయ దళిత వర్గాల లీగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ జె. హెచ్. కృష్ణమూర్తి చెప్పారు.

నగరంలో బి. ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరడానికి సమావేశం తీర్మానించింది. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని ఆవిష్కరణోత్సవ సభకు అధ్యక్షత వహించాలని సమావేశం కోరింది.

శ్రీ ఎస్. వి. జగన్నాథం, శ్రీ ఎస్. బి. కృష్ణారావు మాట్లాడారు.

ఆసియా రాజ్యాల బలవర్థకాహార సమావేశాలు

హైదరాబాద్, జనవరి 11: జనవరి 28 నుండి ఫిబ్రవరి రెండవ తేదీవరకు ఆసియా దేశాల బలవర్థకాహార మహాసభ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ బలవర్థకాహార సంస్థ, ఇండియన్ నేషనల్ సైన్సు అకాడమీ వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఆహ్వాన సంఘాధ్యక్షుడుగా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వ్యవహరిస్తారు. గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్ సమావేశాలను ప్రారంభిస్తారు.

శ్రీకాకుళం, జనవరి 11: 1971 జనవరి 20న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి రు. 1.5 కోట్లు చిన్న రైతుల పథకాన్ని ప్రారంభిస్తారు.

మూడుసంవత్సరాలడిగ్రీకోర్సులో భాషాధ్యయనం అంశాల తగ్గింపు

ఆంధ్రా యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సూత్రప్రాయంగా అంగీకారం

విశాఖపట్నం, జనవరి 11: మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులలో భాషాధ్యయనం అంశాలను తగ్గించడానికి ఆంధ్రా యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ నేడు సూత్రప్రాయంగా అంగీకరించింది. టి.ఎల్.ఎన్. సభ హాలులో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా ఒక మెయిన్, రెండు సబ్సిడియరీ సబ్జక్టులతో మూడు సంవత్సరాల కొత్త డిగ్రీ కోర్సు పద్ధతిని అంగీకరించింది.

అనుబంధ కళాశాలలకు ఈ సబ్జక్టులను పరిశీలన నిమిత్తం పంపాలని తర్వాత ఇంగ్లీషు, తెలుగు భాషలు బోధనకు గంటలు నిర్ణయించడానికి యితర వివరాలను రూపొందించడానికి ఒక గోష్ఠిని నిర్వహించాలని తిరిగి ఈ విషయంపై మార్చి సమావేశంలో తుది నిర్ణయం గైకొనాలని అకడమిక్ కౌన్సిల్ తీర్మానించింది. కొత్త డిగ్రీ విధానం 1971 జులై కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది.

వైస్—ఛాన్సెలర్ శ్రీ ఎల్. బుల్లెయ్య అధ్యక్షత వహించారు. అనకాపల్లి కాలేజి ప్రిన్సిపాలు సిండికేట్ సభ్యుడు శ్రీ ఆర్. సుబ్బయ్య పై విషయాలపై తెచ్చిన తీర్మానంపై జరిగిన చర్చలో భాషాధ్యయనం విషయంలో సభ్యులు ద్వివిధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

శ్రీ బుల్లెయ్య చర్చను క్రోడీకరించి భాషాధ్యయనం ప్రతిపాదన వచ్చినప్పటి నుంచీ జరిగిన చరిత్రను వివరించారు.

డిగ్రీ కోర్సులలో కొత్త విధానం విద్యా కమిషన్ సూచించినదనీ ప్రభుత్వ ప్రతినిధులు— రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో అంగీకరింపబడినదనీ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ తొందర తొందరగా ఈ విషయంలో చర్యలు గైకొంటున్నదనే అభిప్రాయం సరికాదని ఆయన అన్నారు.

సిండికేట్ సబ్ కమిటీ, బోర్డు ఆఫ్ స్టడీస్, జాయింటు బోర్డుల ఆఫ్ స్టడీస్ ఈ విషయాన్ని భాషాధ్యాపకుల రిప్రజెంటు మెంటుతో సహా పూర్తిగా చర్చించాయని ఆయన అన్నారు.

శ్రీయుతులు పి. జగదీశ్వరరావు, కె. విశ్వనాథం, ఎస్. కృష్ణమూర్తి, జి. శ్రీమన్నారాయణ, పి. రామేశం, ఎం. రామకృష్ణారెడ్డి, జటావల్లభుల పురుషోత్తం, అహ్మద్ మొహియుద్దీన్ అన్సారీ, వి. లింగమూర్తి, ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు, ఇ. లక్ష్మీకాంతరావు ప్రభృతులు చర్చలలో పాల్గొన్నారు.

శ్రీ బులెయ్యచే రు. 10.5 లక్షల ప్రాజెక్టుకు ప్రారంభం

విశాఖపట్నం, జనవరి 11: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సెలర్ శ్రీ ఎల్.బుల్లెయ్య కళాశాల సైన్సు అభివృద్ధిపథకాన్ని జనవరి 8న ప్రారంభించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిజిక్సు శాఖకు యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ రు. 10.5 లక్షలు యూనివర్సిటీ లీడర్‌షిప్ ప్రాజెక్టు" క్రింద మంజూరు చేసింది.

గంగానదిలో కెనడా ప్రధాని విహారం

వారణాసి, జనవరి 11: ఇక్కడికి 8 మైళ్ళ దూరంలో వున్న ఉగ్రాహ గ్రామాన్ని నేడు కెనడా ప్రధాని ట్రూడూ సందర్శించారు. ఆయన అక్కడి ఒక ఒంటెపై కాస్సేపు స్వారీ చేశారు. ఆ తర్వాత ఆయన ప్రకృతి రమణీయకతతో నిండివున్న పరిసరాలను చూస్తూ గంగానదిలో మోటారు లాంచిలో కాస్సేపు విహరించి వచ్చారు.

ఉగ్రాహ గ్రామంలో ఒక జూనియర్ బాలికల పాఠశాలకు శంకుస్థాపన జరపడానికి శ్రీ ట్రూడూ అక్కడికి వెళ్లారు.

ఉగ్రాహ గ్రామానికి శ్రీ ట్రూడూ రాగానే గ్రామీణులు ఆయనకు బ్రహ్మాండమైన స్వాగత మిచ్చారు. ప్రజలు దారి కిరువైపులా నిలబడి, శ్రీ ట్రూడూపై రంగు రంగుల పుష్పాలు జల్లారు.

పాఠశాలవద్దకు రాగానే శ్రీ ట్రూడూకు పుష్పమాలాలంకృతుని చేశారు. బాలికలు స్వాగత గీతాలు ఆలపించారు.

వేద మంత్ర పఠనం సాగుతూండగా, ఆయన పాఠశాల భవనానికి శంకుస్థాపన జరిపారు.

ఉగ్రాహనుంచి కెనడా ప్రధాని రాజ్‌ఘాట్‌కు కారులో వెళ్లారు. అక్కడినుంచి ఆయన రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన ఒక మోటారు లాంచిలో ప్రయాణం ప్రారంభించి, మహానందమయి ఆశ్రమం వరకూ వెళ్లారు.

ఆశ్రమంలో శ్రీ ట్రూడూ, కెనడా హైకమిషనర్‌లు మాతను సందర్శించి, "ప్రసాదం" స్వీకరించారు.

శ్రీకృష్ణ రాసకేళి ప్రదేశాల సందర్శన

ఆగ్రా, జనవరి 11: శ్రీకృష్ణ భగవానుని గురించి, ఆయన లీలలు, బోధల గురించి ఇక్కడ కెనడా ప్రధాని శ్రీ పియరి ట్రూడూకు వివరించి చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆసక్తితో విన్నారు. శ్రీ ట్రూడూ నిన్న ఇక్కడకు వచ్చారు. శ్రీకృష్ణునిరాసకేళికి ఆటపట్టులయిన మథుర, బృందావనాలను శ్రీ ట్రూడూ సందర్శించారు.

శ్రీ ట్రూడూ బ్రహ్మచారి.

శతాబ్దాల తరబడి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడగలిగిన యమునానదీతీరాన వున్న కట్టడాలను చూసి ఆయన ముగ్ధులైనారు.

మనస్సులను అలరించే మధుర, బృందావనాలను ఆయన సందర్శిస్తున్నప్పుడు అక్కడి సంప్రదాయానుసారంగ ఆయన తులసి ఆకులతో కూర్చిన హారాన్ని, నుదుట "తిలకాన్ని" ధరించారు.

ప్రత్యేక రాష్ట్రవాదులకే తెలంగాణా కాంగ్రెస్ మద్దతు

శ్రీ కొండా లక్ష్మణ్ ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 11: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని బాహాటంగా బలపరిచే అభ్యర్థులను మాత్రమే తమ పార్టీ ఎన్నికలలో నిలబెట్టడం కాని, సమర్థించడం కాని చేస్తుందని తెలంగాణా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నిన్న క్కడ ప్రకటించారు.

తెలంగాణా కాంగ్రెస్ మద్దత్తును గాని, పొత్తును గాని కోరే అభ్యర్థులు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి సమ్మతించని ఏ నాయకునితోగాని, ఏ పార్టీతో గాని, కేంద్రంలో సంబంధం పెట్టుకోబోమని స్పష్టంగా చెప్పవలసి ఉంటుందని శ్రీ లక్ష్మణ్ అన్నారు.

4వ ప్రణాళికలో రైతుల శిక్షణ ప్రాజెక్టు 100 జిల్లాలకు విస్తరణ

న్యూఢిల్లీ, జనవరి 11: రైతులకు వ్యవసాయానికి సంబంధించిన క్రొత్త విషయాలు తెలియపరిచి, వారికి శిక్షణ ఇచ్చే ఉమ్మడి ప్రాజెక్టును కేంద్రం నాల్గవ ప్రణాళికలో 100 జిల్లాలకు విస్తరింపచేయనున్నది. ఈ ప్రాజెక్టు క్రింద మొత్తం మొత్తం పదిలక్షలమంది రైతులకు శిక్షణ లభిస్తుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 25 జిల్లాలలో మాత్రమే అమలులో వున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఇది 60 జిల్లాలకు వ్యాపించగలదని అనుకుంటున్నారు.

ఈ విషయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ వి. కె. ఆర్. వి. రావు నేడిక్కడ తెలిపారు.

జాతీయ సామూహిక విద్యా పథకంక్రింద ఈ దశాబ్దంలో మొత్తం 10 కోట్లమంది నిరక్షరాస్యులకు విద్యను బోధించాలని తలపెట్టినట్లు ఆయన వెల్లడించారు.

తిరుపతిలో వైద్య విద్యార్థుల గోష్ఠి

తిరుపతి, జనవరి 11: ఢిల్లీ, జైపూర్, వారణాసి, వెల్లూరు, తిరుపతి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య కళాశాల విద్యార్థులు జనవరి 10 న ఇక్కడ జరిగిన గోష్ఠిలో పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాలలో జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు వారు తమ అనుకూలతను ప్రకటించారు.

ఈ గోష్ఠిని ఇండియన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్సుమెంట్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఈ సంఘం వార్షిక సమావేశం మూడురోజులు జరిగింది. ఈ సంఘానికి తిరిగి డాక్టర్ ఎ. ఎల్. మొదలియార్ అధ్యక్షుడుగా ఎన్నికైనారు.

ఉక్కుఫ్యాక్టరీ వ్యవహారాల నిర్వహణకు ప్రాజెక్టు ఆఫీసర్

త్వరలో కేంద్రం నియమించగలదని పరిశీలక బృందం ప్రతినిధి వెల్లడి

విశాఖపట్నం, జనవరి 11: ఉక్కుఫ్యాక్టరీ వ్యవహారాలను పరిశీలించడానికి హైదరాబాద్, న్యూఢిల్లీలనుండి వచ్చిన అధికారుల బృందం ప్రతినిధి ఒకరు నేడు యిక్కడ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ప్రాజెక్టు ఆఫీసర్‌ను నేడో, రేపో నియమించవచ్చునని ప్రకటించారు. ఈ బృందం సభ్యులు రెండు రోజులపాటు యిక్కడ ఉన్నారు.

ప్రాజెక్టు ఆఫీసర్ సాంకేతిక నిపుణుడై ఉంటాడని, మొదట్లో ఆయన కార్యాలయం విశాఖపట్నంలో ఉండక పోవచ్చునని, న్యూఢిల్లీ నుండే ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారాలను ఆయన చూస్తారని ఆ ప్రతినిధి అన్నారు.

స్థల సేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 56 మంది సభ్యులతో ఒక యూనిట్‌ను నియమించినందుకు ఆయన తన సంతోషాన్ని ప్రకటించారు.

డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ఒక అధికారి క్రింద ఈ యూనిట్ తన పనిని ప్రారంభించింది. భారత దేశంలో రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి శక్తిగల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారని, ఇతర ప్రాంతాలలో మొదట ఒక మిలియన్ టన్నుల శక్తి కలిగిన ఫ్యాక్టరీలను ప్రారంభించారని, తర్వాత అంచెలవారీగా వాటి ఉత్పత్తి శక్తిని పెంచారని ఆ ప్రతినిధి అన్నారు. ఉక్కుఫ్యాక్టరీకి సంబంధించిన అనేక ఇతర విషయాలలో పరిశీలనలు జరుగుతున్నాయని, అయితే సలహాదారులు ఈ విషయాలను పూర్తిగా పరిశీలిస్తారని, సలహా దారుల నియామకం ఒకనెలలో జరుగగలదని ఆయన చెప్పారు. 18 నెలల నుంచి రెండు సంవత్సరాలలోగా సలహా దారులు ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన నివేదికను, ప్రాజెక్టు పూర్తి వివరాలుగల నివేదికను తయారు చేయగలరని ఆయన అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిదవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభంకాగలదని, అయితే ఖచ్చితంగా ఏ సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభిస్తారో యిప్పుడు చెప్పలేమని ఆయన తెలిపారు.

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం యిక్కడ జిల్లా కలెక్టరు, జిల్లా రెవిన్యూ ఆఫీసర్, తదితర అధికారులతో చర్చలు జరిపారు.

కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందానికి ఉక్కు, భారీ ఇంజనీరింగ్ శాఖాధికారి శ్రీ హెచ్. సి. శారిన్ నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అనిల్‌డే నాయకత్వం వహించారు.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ జనవరి 19న యిక్కడకు వస్తున్నారు.

అధికార బృందంచే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థలం సందర్శన

విశాఖపట్నం, జనవరి 10: విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు నిర్ణయించిన స్థలాన్ని జిల్లా అధికారులతోబాటు న్యూఢిల్లీ, హైదరాబాద్‌ల నుండి వచ్చిన ఆఫీసర్ల బృందం తనిఖీ చేసింది.

కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి శ్రీ హెచ్. సి. సరిన్, హిందుస్థాన్ ఉక్కు నిర్మాణసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్. ఎస్.గాలెట్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీ అనిల్‌డే పరిశ్రమల డైరెక్టర్ శ్రీ నరేంద్ర లూథర్, రోడ్లు, భవనాల చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎ. ఆర్. సత్యనారాయణరావు, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ జి. వెంకటరమణారెడ్డి, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎం. వి. వి. నారాయణరావు ఈ బృందంలో వున్నారు.

కలెక్టర్ శ్రీ ఎస్. ఎస్. అవంట, జిల్లా రెవిన్యూ ఆఫీసర్ శ్రీ కె. పురుషోత్తమనాయుడు, పరిశ్రమల డిప్యూటీ డైరెక్టర్ శ్రీ కె. ఎల్. నరసింహారావు, జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. సి. రావు బృందంతోపాటుఉక్కుఫ్యాక్టరీ స్థలం సందర్శనార్థం వెళ్లారు.

అంతర్ రాష్ట్రీయ సదవగాహనకు ప్రత్యేక సంసలు

అవసరమని విద్యామంత్రి శ్రీ నరసింహారావుసూచన

హైదరాబాద్, జనవరి 11: అంతర్ రాష్ట్రీయ సదవగాహనను పెంపొందించటానికై ప్రతిరాష్ట్రంలో ప్రత్యేక సంస్థలను నెలకొల్పటంద్వారా జాతీయ సమైక్యతను సాధించగలమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీపి.వి. నరసింహారావు మొన్నచెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలవారు దక్షిణ భారతీయ భాషలను నేర్చు కుంటున్నట్లుగానే, దక్షిణాది రాష్ట్రాలవారు ఉత్తర రాష్ట్రాల భాషలను అభ్యసించాలని శ్రీ నరసింహారావు హైదరాబాద్‌లో 15 రోజులపాటు నిర్వహించబడిన అంతర్ రాష్ట్రీయ విద్యార్థి—ఉపాధ్యాయుల సమైక్యతా శిబిరం ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ సూచించారు.

ఈ శిబిరంలో పాల్గొన్నవారు అతిస్వల్ప కాలంలోనే తెలుగు భాషను నేర్చుకొన్నందుకు శ్రీ నరసింహారావు వారిని అభినందించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ కృష్ణస్వామి అయ్యంగార్ ప్రసంగిస్తూ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక, సంబంధాలను పెంపొందించటానికి కృషి జరగాలని అన్నారు.

శబరిసంగమం అభివృద్ధికై శ్రీ వాసిలాల విజ్ఞప్తి

భద్రాచలం, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కమిషన్ జాయింట్ సెలెక్టు కమిటీ సభ్యులు ఇక్కడకు 30 మైళ్ల దూరంలోగల శబరి సంగమం సందర్శించి, పుణ్య నదీ జలాలలో స్నానాలుచేశారు.

ఈ కమిటీ సభ్యులలో ఒకరైన శ్రీ వాసిలాల గోపాలకృష్ణయ్య పత్రికలవారితో మాట్లాడుతూ శబరి, గోదావరి సంగమం—కూనవరంవద్ద మిక్కిలి ప్రసిద్ధి కన్నదనీ— అక్కడ రోడ్లు మరమ్మత్తులు చేయించి విశ్రాంతి గృహాలు నిర్మించుట అవసరమని అన్నారు. పేరంటపల్లిని కూడా వినోదయాత్రా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ ఢాకా ఆగమనం

ముజిబుర్ రెహమాన్‌తో చర్చల నిమిత్తం

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రెసిడెంట్ యాహ్యాఖాన్, అవామీలీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌తో చర్చలు జరిపే నిమిత్తం నేడు రావల్పిండి నుంచి ఢాకా వచ్చారని పాక్ రేడియో ప్రకటించింది.

ప్రస్తుతం తూర్పు పాకిస్తాన్ తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్న శ్రీ రెహమాన్, తన పర్యటన ముగించుకుని రేపు ఢాకా వస్తారు.

జనరల్ యాహ్యాఖాన్ తాను ఢాకా వస్తున్నట్లు శ్రీ రెహమాన్‌కు ముందే టెలిగ్రాం పంపారు.

నక్సలైట్లచే భూస్వామి హత్య

రు. 10 వేలు విలువగల సొమ్ము దోపిడీ

హైదరాబాద్, జనవరి 11: శ్రీకాకుళం జిల్లాలోని సిరిపి అడవులకు సమీపంగా ఉన్న గంగాధర గ్రామంలో ఆదివారంనాడు తెల్లవారుజామున సుమారు 50 మంది నక్సలైట్లు శ్రీ వడ్డె రామకృష్ణ అనేభూస్వామి ఇంటిపై దాడిచేశారు.

భూస్వామిని హత్యచేసి బంగారునగలు, నగదుతోసహా రు 10 వేల విలువగలసొమ్మును లూటీచేశారు.

నేడిక్కడ అధికారరీత్యా ఈ సమాచారం తెలియవచ్చింది.

వరంగల్ జిల్లాలో సంఘటన

వరంగల్ జిల్లాలోని కోటంచ గ్రామంలో ఆదివారంనాడు సుమారు 8 మంది అతివాదులు శ్రీ ప్రభాకరరెడ్డి ఇంట్లోనుంచి రెండు తుపాకులు ఎత్తుకుని పోయినట్లుగా పోలీసువర్గాలద్వారా తెలియవచ్చింది. వీరిలో అయిదుగురు కాకీదుస్తులు, ముసుగులు ధరించి ఉన్నారు. ఈతుపాకులుఇద్దరువ్యక్తులవనీ, వారు బాతులను వేటాడడానికై శ్రీ ప్రభాకరరెడ్డి ఇంటో వాటిని ఆటి పెటారని తెలుస్తున్నది.

ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ వ్యవహారం

కేంద్ర కార్మికమంత్రి హామీ

మచిలీపట్నం, జనవరి 11: కేంద్ర కార్మికశాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్య గౌరవార్థం కృష్ణాజిల్లా హరిజన వసతిగృహాల మేనేజర్లు నేటి ఉదయం స్వాగత సభను ఏర్పాటుచేశారు. ఈ సభ సెంట్‌మేరీస్ విద్యాసంస్థలో జరిగింది. తర్వాత ఆయన ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీని చూశారు. ఆయన హైప్రెసిషన్ పరికరాల పట్ల, రక్షణశాఖకు కావలసిన పరికరాల ఉత్పత్తి పట్ల ఎక్కువ ఆసక్తిని చూపారు. తర్వాత జరిగిన సభకు డైరెక్టరు శ్రీ జల్లు రఘురామారావు అధ్యక్షత వహించారు. సిబ్బంది, కార్మికులు సన్మానపత్రాలు సమర్పించారు. శ్రీ టి. బి. వి. సుబ్బరాయశాస్త్రి సమర్పించిన విజ్ఞప్తిలో ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీని వెంటనే స్వాధీనం చేసుకోవాలనీ ఆలస్యం జరిగితే విషమ పరిస్థితులు ఏర్పడతాయనీ అన్నారు. శ్రీ సంజీవయ్య సమాధానం చెపుతూ తాను పారిశ్రామిక అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ దినేశ్‌సింగ్‌తో మాట్లాడి వెంటనే ఈ విషయాన్ని పరిష్కరించ వలసినదిగా కోరుతానని హామీ ఇచ్చారు.

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

ధారావాహిక కుటీర పరిశ్రమలు'' తెలుగు ... అనేక లాభదాయకమైన కుటీర పరిశ్రమల వివరములు వ్రాసినారు. చినివిలువ ... ప్రతినెలా వేలకు వేలు సంపాదించ ... దీనియందు 160 పుటలు గలవు ... రు. 15-50 తపాలా ఖర్చు 2-50
Cottage Industry (NA-89) P B No ... Anguri Bagh Market, Delhi-6

స్త్రీలు ఇంటికి దీపం, ప్రతివ్రతగా, మాతృదేవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించు కోడానికి, పరిశోత్త మార్గం చూపే సమగ్ర కవన ప్రతిసూక్తి అనిముత్యము వంటిది. ఉచిత ప్రతులకు తప్పక వ్రాయండి.
పోస్టు బాక్సు నెం 1588
సికింద్రాబాదు—3.

టెండరు నోటీసులు

జగపతినగరం పంచాయతీ.

తూర్పుగోదావరిజిల్లా, జగపతి నగరం పంచాయితీకి ఈ క్రిందముదారించిన అయిటములు సప్లయిచేయుటకుగాను సీలువేసిన టెండర్లు ది 16—1—71 వ తేదీ మధ్యాహ్నము 3 గంటలవరకూ స్వీకరించబడును. ఇతరవివరములు ఆఫీసు పనివేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

1. కిరసనాయిలు పిచిడీపములు 20 సెట్టు
డిపాజిట్టు సొమ్ము రు. 50—
పి. డబ్ల్యు. ఎస్. స్కీముకు 31 3 72 వరకు ''కోరిన''
డిపాజిట్టు సొమ్ము రు. 100—
''ఏలము'' సప్లయిచేయుట
డిపాజిట్టు సొమ్ము రు. 100—
పి వెంకటేశ్వరరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

...గూడెం పంచాయితీ, ప-తిగా

ఈ దిగువముదారించిన పనులుచేయుటకు గాను సీలువేసిన టెండర్లు, విజయవాడ తాలూకా, నందిగామ గ్రామపంచాయతీసర్పంచ్ గారికి ది 25—1—1971 సాయంత్రం 5—00 గంటలవరకు స్వీకరించబడును. అదేరోజు 3—30 లకు హాజరయిన టెండరు దారుల సమక్షములో సదరు టెండర్లు తెరువబడును. ఎస్టిమేటు విలువపై మొత్తము టెండరు ధరావత్తు చెల్లించి టెండరు దాఖలుచేయవలెను.
పూర్తిచేయవలసిన పనులు.

1. పెదమిరాసాహెబ్ యింటిమండి కచ్చ వంకా వరకుగలరోడ్డునకు గ్రావెలు పరచుట.
ఎస్టిమేటువిలువ. రు. 4200/—
చెల్లించవలసిన ధరావత్తు రు 210
2. వల్లూరునాగేశ్వరరావు ఇంటినుండి బుడ మేరువరకుగలరోడ్డుకు గ్రావెలు పరచుట.
ఎస్టిమేటువిలువ రు. 4.300
చెల్లించవలసిన ధరావత్తు రు. 215
3. రవ్వలంక నుండి మక్కినేనికుంట వరకు గల రోడ్డునకు మరామత్తులుచేయుట
ఎస్టిమేటువిలువ రు. 5000—
చెల్లించవలసిన ధరావత్తు రు. 250
వుప్పు వెంకటేశ్వరరావు,
సర్పంచ్, 9—1—71.

యూనిట్ కె. టి. పి. ఎస్.

'యథాతథ స్థితి'లో ఈ క్రింది పరికరాల అమ్మకానికి 31—1—71తేదీ సాయంత్రం 4గంటల వరకు సీలు వేయ బడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

1 ఎక్సిన్ టేప్ ఒ ఇ 3 బి. 1 నెం
2 క్రషెక్కు మిక్సర్లు10/7 2 నెంబర్లు
3 యూనివర్సల్ మిక్సర్లు 14/10 3 నెంబర్లు
4 ష్యాలండియా కంప్రెస్సర్ 305 ఘ. మీ 1 నెం.
5 కాంక్రీట్ బకెటు 1ఘ. గ. 2 నెం
6 సిమెంటు బ్రేకర్ 1 నెం.
7 ఎలెక్ట్రిక్ హాండ్ డ్రిల్లింగ్ మెషిన్ 1 నెం.

టెండరు మొత్తంలో 25% ఎర్నెస్టు మనీ క్రింద నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, కొత్తగూడెం మంచి (ఏ పి) పేర తీసుకొన్న డ్రాఫ్ట్ ను టెండరుకు జత పరచి పంపవలెను.

టెండర్లు 31—1—71 తేదీ సాయంత్రం 5 గంటలకు తెరువ బడును. ఏ టెండరునైనాగాని, అన్ని టెండర్లనుగాని అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు దిగువ సంతకంచేసిన వారికి అధికారం కలదు. పాట ఖాయ పరచ బడిన టెండరు దారు లిఖిత పూర్వకంగా అతని టెండరు ఖాయపరచబడినట్లు తెలిపిన మూడు రోజుల లోగా పూర్తి మొత్తమును డిపాజిట్‌చెయ్య వలెను అలా చెయ్యని పక్షంలో ఆ టెండరు దారు ఆఫర్ కాన్సిల్ చెయ్య బడినట్లుగానే భావించి, ఎర్నెస్టు మనీ స్వాధీనం చేసుకొన బడును. పరికరాలను 30—1—71 తేదీలోగా ఆఫీసు పనిచేసే ఏ రోజునైనా తనిఖీ చేసుకోవచ్చును.
టి. కె. దార్,
యూనిట్ ఆఫీసర్

కావలెను

ఉద్యోగాలు

టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్ అండ్ రేడియో యింజనీరింగ్ శాఖలలో ఉద్యోగ స్తులకై — వివరాలకు 50 పైసలు పంపడి.
IT TECHNOLOGY, రాజమండ్రి —2.

ఏజంట్లు కావలెను

మా ప్రసిద్ధ ఆర్ట్, సిల్కు, కాటన్ తివాచీలకు, దుప్పటులకు కమీషన్ ఏజంట్లు కావలెను. శివప్రకాశ టెక్స్‌టైల్స్, భవాని, (ఎయా ఈరోడ్) ఎస్. రైల్వే.

టెండరు నోటీసులు

పంచాయతీ సమితి, ఇల్లందు ఖమ్మంజిల్లా.

రు. 12,000 ఖరీదు చేసే 14 లీటర్ల కెపాసిటి కలిగి చేతితో ఉపయోగించే స్ప్రేయర్లు ఎప్పటికి అన్ని ఖరలలనుంచి సీలువేయ బడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి

టెండరు 16—1—1971 తేదీ సాయంత్రం 4—00 గంటలకు లేదా అంతకు ముందుగా ఈ ఆ ఫీసు చేరవలెను

అంచనా వేయబడిన ఖర్చులో 2½% ఎర్నెస్టు మనీగా టెండరులో పాటు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఇల్లందుపేర చలానా రూపంలో గాని బ్యాంకు డ్రాఫ్టు రూపంలో గాని డిపాజిట్ చెయ్యవలెను.

టెండర్లు అందజేసే సమయంలో ఒక నమూనా స్ప్రేయరును ప్రదరి ంచవలెను

దిగువ సంతకం చేసిన వారికి ఏకారణము తెలుపకనే ఏ టెండరునైనా ఆమోదించుటకు లేదా తిరస్కరించుటకు అధికారం కలదు.
బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసరు,
పి ఖన్ బ్లాక్, ఇల్లందు

సీల్డు టెండరు

ఈ క్రింద మదారించిన పరికరములను సీల్డు టెండరుద్వారా క్రింద సంతకము దారునకు ది 16—1—71 సాయంత్రము 3 గం. లలోగా కంపెనీలనుండి రిజిస్టరు పోస్టుద్వారాగాని, తేక స్వయముగాగాని అంద వలయును. సదరు టెండరులను అదే రోజున సాయంత్రము 5 గం. లకు టెండరు దారులసమక్షమునగాని, వారి ఏజంట్లు సమక్షమునగాని శ్రీ ... డి. ఓ. గారిచే తెరువ బడును. సదరు టెండరుతీయుదారులు పెద్ద వుగా పరిగణించబడిన, మరునటిదినము అదే సమయములో తెరువబడును. సదరు టెండరులను ఎట్టి కారణములు తెలపకయే, విరాకరించుటకు క్రిందిసంతకముదారునకు అధికారమున్నది. సదరు పరికరములరేటు అక్షరములలోను, సంఖ్యలలోను వ్రాయవలయును. అంగీకరింప బడిన టెండరుదారు మా ఆర్డరుపొందక మునుపే 2½% సొమ్ము ధరావతు చలానా ద్వారాగాని, బ్యాంక్‌డ్రాఫ్ట్‌'' ద్వారాగాని ఈ దిగువనుదారించిన ''హెడ్ ఆఫ్ అక్కౌంట్''కు జమకట్టి పంపవలయును సదరు పరికరములను భద్రాచలం, ఖమ్మంజిల్లాలోయుచ్చు ఏర్పాటుతో రేట్లుపంపవలయును.

'హెడ్ ఆఫ్ అక్కౌంటు'': కూనవరం పంచాయతీసమితి ఫండ్
వరుస నెం రు. సరుకువివరము.

1. హేండ్‌కంప్రెషన్ స్ప్రేయరు (మారుతీ టైపు)
పరికరములసంఖ్య 30
విలువ (రూపాయలలో) 8,000—00
ఎం. యం. శ్రీరామమూర్తి,
మండలవికాసాధికారి,
కూనవరం

ఆగ్నేయ రైల్వే - టెండర్లు

వాలా కాలం నిలిచే 25 మి. మీ స్పైజు అ ఫూస్ చెయ్య బడిన గిట్టి కంకరరాయి క్రింద పేర్కొన్న స్టేషన్ డిపోల వద్ద సప్లయి, డెలివరీలకు సీలు వేయబడిన టెండర్లు (టెండరు నోటీసు నెం 15/ పి కె డి/జ ఎస్ సి/డబ్ల్యుయు ఏ టీ/70) ఆహ్వానించబడుతున్నవి. టెండర్లు దిగువ సంతకం చేసిన వారిచే వాల్తేరులో 28—1—1971 తేదీ మధ్యాహ్నం3—00 గంటల వరకు స్వీకరించబడి, అదేరోజున మధ్యాహ్నం 3—30 గంటలకు తెరువ బడును.

(1) మండపా—93 ఘ. మీ.(2) కారువా—453 ఘ. మీ. (3) సోంపేట 396 ఘ. మీ. (4) ఖడుపుడు—566ఘ మీ. (5) ఇచ్ఛాపురం—286 ఘ. మీ (6) సుర్లారోడ్—510 ఘ. మీ. (7) గొల్లంత్రా—93ఘ. మీ (8) జరంపురం —186 ఘ. మీ. (9) జగన్నాథ పూర్—325 ఘ. మీ.

ఎర్నెస్ట్‌మనీ, మరియు సెక్యూరిటీ డిపాజిట్టు—రు. 2,200—

టెండరు ఫారాలు దిగువ పేర్కొన్న వారి ఆఫీసులో 27—1—1971 వరకు సెట్టు కు రు 6/—వంతున (వాపసు ఇవ్వ బడదు) ఈ రైల్వే చీఫ్ కాషియర్, గార్డెన్ రీచ్, కలకత్తా—43— లేదా డివిజనల్ పే మాస్టర్, వాల్తేరు. (ఆర్. ఎస్) లేదా ఈ రైల్వేలో ఏ స్టేషన్ మాస్టర్కైనా చెల్లించి పొంద వచ్చును.
డిప్యూటీ చీఫ్ ఇంజనీర్,
(కన్‌స్ట్రక్షన్) వాల్తేరు.

జ్యోతిష్యము

భూమివ్యక్తి జీవితములో జరుగు పంచాంగపు పుట్టిన జన్మకాలముపై ఒక పండు పేరు, మూవారు పవుము, కార్యాలు (పాటి క్రమం, పూర్తి పేరు ఆధారంతో (వాపి పంపండి. కేరళ జ్యోతిష్యశాస్త్రరీత్యా వ్యాపారం ఉద్యోగం వ్యవహారములు, వివాహం, సంతానం, స్త్రీ సుఖములు, లాటరీ, అదృష్ట, పందెయాలు, దూరయాత్రలు వగైరా వివరములు 12 నెలలకు ఇవ్వబడును. ప్రతి రు. 2—75కు వి.పి. చేయుటకును వంశపారంపర్యంగ ప్రఖ్యాతి చెందిన ఎం. షరీఫ్ జ్యోతిష 2 ఎ క్లైమ్, పితూర్తురువారితోట, గుంటూరు—1 (ఎ.పి)

పాండిచ్చేరి ప్రభుత్వం

పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు

టెండరు నోటీసు

భారత రాష్ట్రపతి తరపున దిగువ సంతకం చేసిన వారిచే అర్హతగల అనుభవం పూర్వక కంట్రాక్టరుల నుంచి సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానించ బడుతున్నవి.

1 యూనాంలోని రాముప్కోడు వద్ద ఒక రోడ్డు కల్వర్టుకు డ్రైనేజీ నిర్మాణం ఖర్చు అంచనా రు 37,669—
ఎర్నెస్టు మనీ ధరావతు రు 942—

టెండర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి డబ్ల్యుయు. డి , కరైకాల్ వారిచే28 1 71 తేది మధ్యాహ్నం 3—30 గంటల వరకు స్వీకరించబడి, సాయంత్రం4—00 గంటలకు తెరువబడును. టెండరు ఫారాలు, ఇతర షరతులు అసిస్టెంట్ ఇంజనీర్, పి డబ్ల్యు యు. డి. యూనాంవారిచే 25 1 71 సాయంత్రం 5—00 గంటల వరకు రు 5+ అమ్మకం పన్ను (అయిదురూపాయలు పైన అమ్మకం పన్ను 2½%)చెల్లించి పొందవచ్చును.
ఎన్. వి. పురుషోత్తమన్,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
పి. డబ్ల్యుయు. డి. కరైకాల్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు శాఖ

చిట్ టెండరు నోటీసు

నం. 37 ఎం./తేది 2-1-71

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు పి డబ్ల్యుడి. అనంతపూర్ సర్కిల్, అనంతపురంవారికి అనంతపురం నందు ఆఫీసునందు 15 1 71 సాయంకాలం 3 గం ల వరకు సీలువేసిన టెండర్లు రిజిస్టరే యున్న మూడవ తరగతి మరియు పై తరగతుల కంట్రాక్టర్ల నుండి కోరుచున్నది.

1. పనుల వివరము:—
1) కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా వగరూరు గ్రామం దగ్గర ఉప్పు వాగు అడ్డముగా చెరువును నిర్మించుట
2) కర్నూలుజిల్లా డోన్ తాలూకా లంజబండ గ్రామము దగ్గర చెరువును నిర్మించుట.
2. డిపాజిట్టు చేయవలసిన సొమ్ము:—
1) రు 6 700 — (ఆరువేల ఏడు వందల రూపాయలు)
2) రు 6 100 —(ఆరువేల నూరు రూపాయలు)
3. టెండరు షెడ్యూళ్లకై పంపు దరఖాస్తులు అందుకొనుటకు ఆఖరుతేదీ.—11—1—71
4. టెండరు షెడ్యూళ్లు జారిచేయబడు కాలము:—
5—1—71 నుండి 12—1—71 (రెండు రోజులు కలిపి ఆఫీసు పని చేయు రోజులలో)
5. టెండరు షెడ్యూళ్ల ఖరీదు (ఏ స్థితిలో గాని తిరిగి ఇవ్వబడదు)
ఎ) రెండవ ఐటమునకు రు 30/— (ముప్పది రూపాయలు మాత్రమే) చలానా టెండరు షెడ్యూళ్ల ఖరీదుకై పంపవలెను. ఈ సొమ్మును 'పి డబ్ల్యు డి—3 అదర్ రెమిటెన్స్''టు ది క్రెడిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ యింజనీరు స్పెషలు ఇరిగేషన్ వర్క్స్ నంద్యాల ఖాతాకు చెల్లించవలెను.
బి) మొదటి ఐటమునకు రు 30/— (ముప్పది రూపాయలు) చలానా మాత్రము టెండరు షెడ్యూళ్లకై ఖరీదుకై పంపవలెను. ఈ సొమ్మును ''పి.డబ్ల్యు డి.—3 అదర్ రెమిటెన్స్ టుది క్రెడిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ యింజనీరు, టి.బి.పి. డివిజన్ (ఆదోని చెల్లించిన చలానాకు బి) పై రెండు ఐటములకు 0.90 (తొంభై పైసలు) మాత్రం చెల్లించిపొందిన చలానా ''XII—ఎ జనరల్ సేల్స్ టాక్స్'' ఖాతాకు చెల్లించ వలెను.
6. కంట్రాక్టు ఫారము:— F—2.
ప్రతి టెండరుతో కూడ ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు జతపరచి పంప వలెను.
(సం.) ఎం. హనుమంతరెడ్డి.
సూపరింటెండింగ్ యింజనీరు,
పి.డబ్ల్యు.డి.,
అనంతపురం సర్కిల్, అనంతపురం.

'సాధించిన అభివృద్ధి అందరికి సమానంగా వ్యాపించాలి'

రాష్ట్రపతి ఉద్బోధ

న్యూఢిల్లీ, జనవరి 11 : సామాజిక న్యాయరహితమైన ఆర్థికాభివృద్ధి ప్రజాస్వామిక పద్ధతికి మప్పు తీసుకురాగలదని రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి విన్న హెచ్చరించారు

ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ భవనానికి ఆయన శంకుస్థాపన జరిపారు

దేశం ప్రస్తుతం నిర్మిస్తున్న సామాజిక, ఆర్థిక వ్యవస్థ ఏదో భవిష్యత్తులో సాధించ దల్చుకున్న గమనంవలె వుండకూడదు తీసుకొనే ప్రతి చర్యలోనూ, ప్రతి విధానంలో అది వాస్తవికమై సత్వరిగా భసించాలి అని ఆయన ఉద్ఘాటించారు.

సాధించిన అభివృద్ధి అందరికి సమానంగా అందేటట్లుగా తగిన చర్యలు తీసుకోవాలి. గత రెండ దశాబ్దాలుగా ఇన్‌స్టిట్యూట్ చేసిన కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు.

24 పరగణాల జిల్లాలో నక్సలైటు యువకుని హత్య

కలకత్తా, జనవరి 11· 24 పరగణాల జిల్లాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో నిన్న ఉదయం 19 ఏళ్ల యువకుని శవం కన్పించింది నక్సలైట్లని భావిస్తున్న ఈ యువకుని శరీరంపై కత్తి పోట్ల వల్ల తగిలిన గాయాలు కన్పించాయి.

బ్యాంకు ఉద్యోగి హత్య

కలకత్తా, జనవరి 11· రాష్ఫుర్హత్ కోపరేటివ్ బ్యాంకు అక్కౌంటెంట్ శ్రీ కృష్ణ గోపాల్ చటర్జీని మొన్నరాత్రి బీర్భుం జిల్లా రష్ఫుర్హత్ వద్ద నక్సలైట్లుగా అనుమానింప బడుతున్న కొందరు వ్యక్తులు హత్య చేసినట్లు ఇప్పుడిక్కడకు అందిన అధికార వార్తలు తెలుపుతున్నవి.

ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

'అన్ని దేశాలలోనూ అవినీతి ప్రాబల్యం'

శ్రీ తేరా ఉద్ఘాటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 11: అవినీతి అనేది ఒక్క భారత ప్రభుత్వ యంత్రాంగంలోనే ఉన్నదని అనుకోడం పొరపాటు. అన్నిదేశాలలోనూ అది వర్తమానదేశమైనా, అభివృద్ధిచెందిన దేశమైనా — అన్ని పరిపాలనా ఉన్నతాంగాలలోనూ ఈ అవినీతి ఉన్నది.

భారత ప్రభుత్వ మాజీ కేబినెట్ కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. తేరా ఈఅభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

బ్రిటిష్ పరిపాలనలోనూ, భారతీయ ప్రజాస్వామ్య పరిపాలనలోను కూడా ఈ దేశంలో సీనియర్ సివిల్ ఉద్యోగిగా తనకు 37 సంవత్సరాల అనుభవం ఉన్నదని, అవినీతి అనేది కొత్తది కాదని, భారతదేశంలో రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన తరవాతనే అవినీతి పుట్టుకొచ్చిందనుకోడం కూడా శుద్ధ పొరపాటని శ్రీ తేరా తెలియజేశారు. బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా అవినీతి ఉన్నదని స్పష్టంచేశారు. మొన్న ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో మునిసిపల్ పరిపాలనకు సంబంధించిన కోర్సులో శిక్షణ పొందుతున్నవారిని ఉద్దేశించి శ్రీ తేరా ప్రసంగించారు.

చిత్తశుద్ధితో కూడిన పరిపాలనకు అవసరమగు సదుపాయాలు కల్పించడం ద్వారా మాత్రమే అవినీతిని తగ్గించుకోగలుగుతామని ఆయన తెలియజేశారు.

ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ శ్రీ ఎం. ఎ. ముత్తాలిబ్ వందన సమర్పణ కావించారు.

RAJASTHAN STATE LOTTERIES

10-1-1971 తేదీన జరిగిన
డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం జ—146209.

4 బహుమతులు. ఒక్కొకటి రు. 500— నెం ఎ—048785, బి—323435, సి—136092, డి—388790.

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొక్కటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబరువచ్చిన టిక్కెట్లకు
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటనలు

హెచ్చరిక

పత్తా తాలుకు క్యాష్ రసీదుపుస్తకం నెం 18 జగ్గంపేట సెంటరులో పోయినది ఆ పుస్తకంలో 1 వ రసీదునుండి 41 రసీదు వరకు మాచే ఉపయోగింపబడి 42 వ రసీదు నుండి 100 వ రసీదువరకూ ఖాళీగా వున్నవి ఆ ఖాళీరసీదులు ఎవరు ఉపయోగించినను చెల్లనేరవని యిందుమూలముగా హెచ్చరిక చేయుచున్నాము.
భాస్కర్ మోటారు ట్రేడింగు అండ్ షిప్పింగ్ కార్పొరేషన్, కాకినాడ—1

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

నాగార్జున సాగర్ కుడి కాలువలు (పి. డబ్ల్యు. డి)

అవనాట కాలువ :: 11 వ బ్లాకు

రీ కాల్ టెండరు నోటీసు నెం. 25/70-71

తే. 7-1-71

ఈ క్రింది పనులకు కాంట్రాక్టరులనుండి సీలువేయబడిన వేరువేరు టెండరులు 24—1—71 తేది సాయంత్రము 4—00 గం. లకు దిగువ సంతకముచేసిన వారిచే స్వీకరించబడి అదేరోజు సాయంత్రము 4—15 గం. లకు తెరువబడును.

వరుస నంబరు.	పనివివరము	ప్రథమ ధరావతు సొమ్ము (రూపాయలలో)	అగ్రిమెంటు ఫారము	పనిపూర్తి చేయుటకు పరిమితి	టెండరు ఫారము ధర (తిరిగి ఇవ్వబడదని) రూ—పై
1.	2.	3.	4.	5.	6.
1.	ధర్మవరం సెక్షనులో ఉన్న బోదె కాలువలు డొంకలను దాటుటకు పైపులు అమర్చుట.	100	F2	3 నెలలు	5—15
2.	అద్దంకి మేజరు మై. 4/1+220 నుండి మై. 9/2 వరకు ఉన్న బోదె కాలువలకు డొంకలను దాటుటకు పైపులను అమర్చుట.	10	F2	2 నెలలు	5—15
3.	అద్దంకి మేజరు మై. 0/0 నుండి 4/0+125 వరకు అయుకట్టు రోడ్డు వేయుట (మిగిలిన పని).	100	F2	2 నెలలు	5—15
4.	అద్దంకి నెం. 1 సబ్—డివిజనులో ఉన్న డిస్ట్రిబ్యూటరీలలో సాంవత్సరిక మరమత్తులు 1970—71 సంవత్సరమునకు చేయుట (మిగిలినపని)	150	F2	2 నెలలు	5—15
5.	అద్దంకి మేజరు బాంకులను స్ప్రెండెన్ చేయుట:				
	ఎ) కిలో మై. 1/0 నుండి 4/1 వరకు	75	F2	2 నెలలు	5—15
	బి) కిలో మై. 4/1 నుండి 9/0 వరకు	75	F2	2 నెలలు	5—15
	సి) కిలో మై. 9/0 నుండి 14/6 వరకు	75	F2	2 నెలలు	5—15
6.	అద్దంకి మేజరు మై 9/0 నుండి 14/6 వరకు ఉన్న బోదె కాలువలకు డొంకలను దాటుటకు పైపులను అమర్చుట.	50	F2	2 నెలలు	5—15
7.	బొమ్మనంపాడు మైనరు మరియూ దాశి సబ్ మైనరు క్రింద ఉన్న బోదె కాలువలకు డొంకలను దాటుటకు పైపులను అమర్చుట.	100	F2	2 నెలలు	5—15
8.	బొమ్మనంపాడు మైనరు బాంకులను స్ప్రెండెన్ చేయుట.	100	F2	2 నెలలు	5—15
9.	అద్దంకి మేజరు క్రింద నున్న బోదె కాల్వ 24 ఎ. ఎల్‌ను త్రవ్వుట.	25	F2	2 నెలలు	5—15
10.	అద్దంకి క్యాంపుకాలనీలోని ఇళ్లను 1970—71 సం లకు సాంవత్సరిక మరామత్తులుచేయుట.	75	F2	2 నెలలు	5—15
11.	అద్దంకి క్యాంపుకాలనీలోని రోడ్లను 1970—71 సం. లకు మరామత్తులు చేయుట.	10	F2	2 నెలలు	5—15
12.	బొమ్మనంపాడు మైనరు 1 మరియు 2, గోపాలపురంమైనరు, అద్దంకి మైనరు, మరియూ శింగరకొండ మైనరులపై నున్న బోదె కాలువలను త్రవ్వుట మరియూ డ్రాపులను కట్టుట (మిగిలిన పని).	10	F2	1 నెల	5—15
13.	మనికేశ్వరం మైనరు మై. 4/4+55 వద్ద రెగ్యులేటింగ్ వాల్ కట్టుట.	10	F2	1 నెల	5—15
14.	మనికేశ్వరం మైనరుపై 4 హెడ్ స్లూయిజ్‌లను కట్టుట(మిగిలినపని).	10	F2	1 నెల	5—15
15.	తమ్మవరం మైనరు వెంట డైవర్షన్ కాలువ త్రవ్వుట:				
	ఎ) కిలో మై. 4/2+550 నుండి 4/5+20 వరకు.	40	F2	1 నెల	5—15
	బి) కిలో మై 5/4 నుండి 6/1+220 వరకూ మరియూ 6/5+330 నుండి 6/1+220 వరకు.	50	F2	1 నెల	5—15
16.	తమ్మవరం మైనర్ మై. 8/1+490 వద్ద కల్‌వర్ట్—కమ్—స్లూయిజ్ కట్టుట.	25	F2	1 నెల	5—15
17.	మనికేశ్వరం మైనర్ బాంకులను మై. 0 6.495 నుండి 0 6 605 వరకు, మై. 0.7.385 నుండి 0 7.495 వరకు మరియూ 1 6.470 నుండి 2 0.330 వరకూ, స్ప్రెండెన్ చేయుట.	60	F2	1 నెల	5—15
18.	తమ్మవరం మైనర్ మై 2/5 నుండి మై. 3/6 వరకూ త్రవ్వుట (మిగిలిన పని).	50	F2	1 నెల	5—15
19.	తమ్మవరం మైనరును మై 5/3 నుండి 8/1 వరకూ త్రవ్వుట (మిగిలినపని).	60	F2	1 నెల	5—15
20.	తమ్మవరం మైనరు మై. 6/1+220 వద్ద పైపు ఎక్విడక్ట్ కట్టుట (మిగిలినపని)	50	F2	1 నెల	5—15
21.	పైడిపాడు మేజరుమీద నున్న అండర్ టన్నల్ మై. 43/4+550 కు, టెయిల్ మరియూ అప్రోచ్ కాలువ త్రవ్వుట.	60	F2	2 నెలలు	5—15
22.	వైతమంజులూరు మైనరు 1, కోటపాడు మైనరు మరియూ కొండ మంజులూరు మైనరులపై నున్న బోదె కాలువలు డొంకలను దాటుటకు పైపులు అమర్చుట.	50	F2	1 నెల	5—15
23.	పైడిపాడు మేజరు ఎడమ బాంకుపై మై. 41/6+630 నుండి 42/2 వరకు గ్రావెలు పొరవేయుట.	50	F2	1 నెల	5—15
24.	ముప్పవరం వద్ద వర్క్ చెక్షన్ ఆఫీసర్ల క్వార్టర్సు (ట్విన్—టైపు) నిర్మాణం.	300	F2	2 నెలలు	5—15
25.	ముప్పవరం వద్ద 'డి' టైపు క్వార్టర్సు నిర్మాణం.	100	F2	1 నెల	5—15
26.	కొప్పెరపాడు మైనరు మై. 0.4 585 నుండి ఆదనపు బోదె కాలువ త్రవ్వుట.	10	F2	1 నెల	5—15
27.	కళ్యాపురం మైనరు 1 మరియూ 2 లపై 7 పైపుస్లూయిజ్‌లూ, 2 టెయిల్ డాములు కట్టుట.	50	F2	2 నెలలు	5—15
28.	కొప్పెరపాడు మైనరు యొక్క బోదె కాల్వ 15 యుల్ కు మై. 0—4—220 వద్ద కల్వర్ట్—కమ్‌స్లూయిజ్ కట్టుట.	50	F2	2 నెలలు	5—15
29.	కొప్పెరపాడు మైనరుమీద మై 5.4 605 నుండి 10.4.220 వరకు గల డ్రాపుల వద్ద మరమ్మత్తుచేయుట.	5	F2	1 నెల	5—15
30.	కొప్పెరపాడు మైనరుకు మై. 3 3 550 నుండి 3—4—440 వరకు మరమ్మత్తు చేయుట.	25	F2	1 నెల	5—15
31.	మనికేశ్వరం మైనరు మై. మై. 4.0.0 నుండి 5.0 270 వరకు బాంకులను స్ప్రెండెన్‌చేయుట మరియూ పూడిక తీయుట.	40	F2	2 నెలలు	5—15
32.	కొప్పెరపాడు మైనరుమీద మై. 3.0 330 నుండి 5/4+605 వరకు గల డ్రాపులవద్ద మరమ్మత్తుచేయుట.	10	F2	1 నెల	5—15
33.	అక్కిళ్లపాడు మైనరు 2 ఆర్ బోదె కాలువ మై. 0.4 120 వద్ద సైఫన్ కట్టుట.	25	F2	1 నెల	5—15
34.	రావినూతల 1 ఆర్ మైనరు బోదెకాల్వ 4. టి. యు కు మై. 0.0.070 వద్ద సైఫన్ కట్టుట.	20	F2	1 నెల	5—15
35.	కొప్పెరపాడు మైనరు 1 ఎల్ బోదె కాల్వ 15 ఎల్. మై. 0.2.0 వద్ద పైప్‌కల్వర్ట్ కట్టుట.	10	F2	1 నెల	5—15
36.	పిచ్చికల గుడిపాడు మైనరునుండి బోదె కాల్వ త్రవ్వుట.	10	F2	1 నెల	5—15
37.	అక్కిళ్లపాడు మైనరుకు వర్షాభావము వలన కలిగిన గండ్లుపూడ్చుట.	10	F2	1 నెల	—
38.	రావినూతల మైనరు 2 ఆర్‌కు 1 ఎల్ మరియూ 2 ఎల్ సబ్ మైనరులకు హెడ్ స్లూయిజ్‌లు కట్టుట.	20	F2	1 నెల	5—15
39.	పైడిపాడు మేజరుపై మై. 38 0.330 వద్ద యుల్‌క్లాసు బ్రిడ్జి నిర్మించుట.	300	F2	3 నెలలు	5—15
40.	పైడిపాడు మేజరుపై మై. 40.5 0 వద్ద ఎల్‌క్లాసు బ్రిడ్జి నిర్మించుట (ఆయకట్టు రోడ్డుకు)	300	F2	3 నెలలు	5—15
41.	పైడిపాడు మేజరుపై మై. 42.2.593 వద్ద యుల్‌క్లాసుబ్రిడ్జి నిర్మించుట (ఆయకట్టు రోడ్డుకు)	300	F2	3 నెలలు	5—15
42.	శింగరకొండ మైనరుపై పైపుకల్వర్ట్ కట్టుట.	50	F2	2 నెలలు	5—15
43.	అద్దంకి మేజరుపై పైపుకల్వర్ట్ కట్టుట:				
	ఎ) మై. 10.6 070 వద్ద	100	F2	2 నెలలు	5—15
	బి) మై. 12.2 0 వద్ద	100	F2	2 నెలలు	5—15
	సి) మై. 14.1.220 వద్ద	75	F2	2 నెలలు	5—15
44.	వారులపాడు మైనరుపై మై. 0.1.485 వద్ద పైపుకల్వర్ట్ కట్టుట.	75	F2	2 నెలలు	5—15
45.	రేమంగివరం సబ్‌మైనరు మై. 0.1.0 వద్ద పైపుకల్వర్ట్ కట్టుట.	75	F2	2 నెలలు	5—15
46.	ఉప్పలపాడు మైనరుపై మై. 1.4 0 వద్ద పైపుకల్వర్ట్ కట్టుట.	75	F2	2 నెలలు	5—15
47.	బొమ్మనంపాడు మైనరుపై మై. 2.0.550 వద్ద పైపుకల్వర్ట్ కట్టుట.	75	F2	2 నెలలు	5—15
48.	రాజుపాలూరు మేజరుపై మై. 1 1 020 వద్ద పైపుకల్వర్ట్ కట్టుట (ఆయకట్టు రోడ్డుకు)	75	F2	2 నెలలు	5—15
49.	అక్కిళ్లపాడు సబ్‌మైనరు 1 టిపై మై. 0.6.000 వద్ద పైపుకల్వర్ట్ కట్టుట.	75	F2	2 నెలలు	5—15
50.	అద్దంకి నుండి ధర్మవరంకు మై. 0/0 నుండి 1/0 వరకు ఆయుకట్టురోడ్డు వేయుట.	250	F2	6 నెలలు	5—15
51.	అద్దంకి నుండి ధర్మవరంకు మై 1/0 నుండి 2/0 వరకు ఆయుకట్టురోడ్డు వేయుట.	250	F2	6 నెలలు	5—15
52.	అద్దంకి నుండి ధర్మవరంకు మై. 2/0 నుండి 3/0 వరకు ఆయుకట్టురోడ్డు వేయుట.	250	F2	6 నెలలు	5—15
53.	అద్దంకి నుండి ధర్మవరంకు మై. 3/0 నుండి 4/0 వరకు ఆయుకట్టు రోడ్డు వేయుట	250	F2	6 నెలలు	5—15
54.	బొమ్మనంపాడు మైనరుపై మై. 1 1 330 వద్ద కెనాలు సైఫన్ కట్టుట.	100	F2	2 నెలలు	5—15

పే అండ్ అకౌంట్సు ఆఫీసరు, లింగంగుంట్ల పేర టెండరు ఖరీదును డిమాండు డ్రాఫ్టు రూపములో పంపుతూ టెండరు ఫారములకై దరఖాస్తు చేయవలయును, టెండరు ఫారముల ఖరీదును స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లేక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాదుకు చెందిన ఏ బ్రాంచిలోనైనా చెల్లించి తీసుకున్న డ్రాఫ్టును జతపరచిన దరఖాస్తు ఫారములు ఈ ఆఫీసునకు 23—1—71 తేదీన లేక అంతకుముందుగాని చేరునట్లు పంపవలయును. ఈ తేదీతరువాత అందిన దరఖాస్తులు సాధారణంగా పరిశీలింపబడవు. టెండరు ఫారములు 23—1—71 తేదీనుండి ఈ ఆఫీసులో, ఆఫీసు పనిచేయు గం. లలో (ఉదయం 10—30 నుండి సాయంత్రం 5—00 గం. వరకు) లభించును. టెండరు ఫారములను స్వయంగా గాని లేదా తమ అధికారం పొందిన ఏజంటు ద్వారాగాని పొందవచ్చును.

2. డిపార్టుమెంటువారిచే సప్లయిచేయబడు టెండరు ఫారములలో సీలువేయబడిన కవరుపై 'టెండరు' అనివ్రాసి, టెండరు సమర్పించవలయును.

3 నిర్ణయించిన ప్రథమ ధరావతుసొమ్మును పే అండ్ అకౌంట్సు ఆఫీసరు, లింగంగుంట్ల పేర తీసుకొన్న డిమాండుడ్రాఫ్టును టెండరుతో జతపరచవలెను.

4. పై సుదహరించిన 2, 3, ''క్లాజులను' పాటించని టెండరులు తిరస్కరింపబడును.

5. ఏ టెండరునైనాగాని, అన్ని టెండరులనుగాని కారణము తెలుపకనే నిరాకరించే అధికారము ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, నాగార్జునసాగర్ కెనాల్సు డివిజన్, అద్దంకి వారికి కలదు

6. చీఫ్ ఇంజనీరు, నాగార్జునసాగర్ కెనాల్సు, విజయపురి వారు, పారివద్ద రు 50,000 లు ధరావతు కట్టియున్న టెండరుదారులు, నిర్ణయించిన ప్రథమ ధరావతులో 2/5 వ వంతుసొమ్ము చెల్లించుటకు అర్హులు.

7. ఏకారణముచే నయినను టెండరు ఉపసంహరించ కోరిన ఎడల టెండరుతో జతపర్చిన ప్రథమ ధరావతుసొమ్మును గవర్నమెంటు వారికి చెందునట్లు చేయుటకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారికి అధికారంకలదు.

అద్దంకి,
తే. 7—1—1971.

ఆ. వెంకటేశ్వర్లు,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు,
నాగార్జున సాగర్ కెనాల్సు డివిజన్,
అద్దంకి, ఒంగోలుజిల్లా.

ముఖ్య ప్రకటన

వరంగల్ టైర్ డీలర్సు ఎస్సోసియేషన్,

జయప్రకాష్‌నారాయణ్ రోడ్డు, వరంగల్.

కంపెనీలచే నిర్ణయింపబడిన ప్రకటిత ధరలకు అన్నిరకముల టైర్లు మావద్ద లభించును. కరీంనగర్, వరంగల్‌జిల్లా లారీ ఆపరేటర్లు ఆర్. సి. బుక్ వర్మిటుతోవచ్చి తమపేరు మావద్ద రిజిస్టరు చేయించుకొనవచ్చు. (పనిచేయు రోజులలో సాయంత్రం 4 నుండి 6 గంటల వేళలలో).
ఎస్. విశ్వనాథమ్, కార్యదర్శి.

కుట్టు మెషిన్ స్టాండులు

ఉషా కుట్టు మిషనులకు పోతపోసిన ఇనప స్టాండులను కొనడానికి మేము మార్కెట్‌లో వున్నాము. మాకు నెలకు 1000 స్టాండుల చొప్పున దీర్ఘకాలిక సరఫరా కావలసి వున్నది.

ఫినిష్ పూర్తి అయిన కాస్టింగ్‌తో ప్రతి స్టాండుకూ సుమారు 22 కె.జి. వుండవలెను. స్టాండును పూర్తిగా 'ఫినిష్' చేసిన కండిషన్‌లో అమ్మకానికి సిద్ధంగా సప్లయి చెయ్యవలెను. అంటే మెషినింగు, స్ప్రే ఎనామలింగ్ పద్ధతిలో పెయింటింగ్, వల్ అసెంబ్లి మేము ఇచ్చిన కొలతలకు అనుగుణంగా కొయ్య పెట్టెలలో ప్యాకింగుకు తయారుగా చేసి యివ్వవలెను.

ఈ సప్లయిలు చెయ్యడానికి తగిన శక్తి, సౌకర్యాలు కల సంస్థలు, ఇతరులు ఈ చిరునామాకు వ్రాయవలెను. ఇండస్ట్రియల్ అండ్ అల్లయిడ్ సేల్స్, పి.ఎల్. 1, ఝండేవాలాన్ ఎస్టేట్, న్యూఢిల్లీ—55.

inalsa

టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్

టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంటుకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జీతం రు. 150—5—160—8—240—ఇబి—8—280—10—300 పైన హైదరాబాద్ టెలిఫోన్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అనుమతించబడే మామూలు అలవెన్సులు.

ఖాళీల సంఖ్య : సుమారుగా అయిదు. వీటిలో ఒకటి షెడ్యూల్డు కులాలకు, ఒకటి మాజీసైనికులకు కేటాయించబడినది.

వయస్సు పరిమితి : 1—7—1970 నాటికి 18 సం. రాలకు 24 సంవ. లకు మధ్య వుండవలెను. షెడ్యూల్డు కులాలకు, మాజీసైనికులకు, జీవనవృత్తి కోల్పోయిన స్వర్ణకారులకు, అభ్యర్థులకు పంపబడే ఇన్‌స్ట్రక్షన్సులో వివరింపబడిన కొన్ని తరహాల ఇతరవ్యక్తులకు గరిష్ఠ వయఃపరిమితి సడలించబడవచ్చు.

అర్హతలు : ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులుగా ఇంటర్మీడియెట్ సైన్సు లేక తత్సమానమైన పరీక్ష, లేదా ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులతో మూడు సంవత్సరాల డిగ్రీకోర్సులో జయప్రదంగా మొదటిసంవత్సరం సమాప్తి, లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపబడిన ఇంజనీరింగ్ డిప్లొమాలలో ఒకటి లేదా ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులుగా జయప్రదంగా ప్రీ ఇంజనీరింగ్‌కోర్సు సమాప్తి.

సెలెక్షన్ : అర్హతగల అభ్యర్థులు షెడ్యూల్డ్ కులాలకు, మాజీసైనికులకు ప్రత్యేకించబడిన ఖాళీలకు లోబడి, ఇంటర్మీడియెట్ సైన్సు లేదా తత్సమానమైన పరీక్షలో వచ్చిన మార్కులు—ఉన్నతవిద్యార్హతలకు, స్పోర్ట్సుకువచ్చే బోనసు మార్కులు కలిపినపిదప ఆమార్కులు ఆధారంగా సమర్థత ప్రాతిపదికగా సెలెక్టుచెయ్యబడుదురు.

ట్రెయినింగ్ : సెలెక్టుచెయ్యబడిన అభ్యర్థులకు 9 నెలల ట్రెయినింగ్ యివ్వబడును. ట్రెయినింగ్ కాలంలో నెలకు రు 100 — అలవెన్సు ఇవ్వబడును.

అభ్యర్థులు ఏ పోస్టాఫీసులోనైనా రు 5/— చెల్లించి తీసుకొన్న రొఖంరసీదు చూపి, డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్సు, హైదరాబాద్—33 వారి ఆఫీసునుంచి పొందదగు నిర్ణీతమైన దరఖాస్తు ఫారంలోనే దరఖాస్తు చెయ్యవలెను. షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము క్రింద రు 1—25 చెల్లించవచ్చును. రుసుము చెల్లించినట్లు రసీదు లేక పోస్టల్ ఆర్డర్లు లేదా చెక్కుల్ద్వారా పంపితే అంగీకరించబడదు. పూర్తిచెయ్యబడిన దరఖాస్తుఫారాలు అవసరమైన డాక్యుమెంట్లతో సహా సరిగాగాని, చేరువలోని ఎంప్లాయిమెంటు ఎక్చేంజిద్వారాగాని, ఒకవేళ యిప్పటికే గవర్నమెంటు సర్వీసులో పనిచేస్తూవుంటే ఆఫీసు అధికారిద్వారాగాని, డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్సు, హైదరాబాద్—33 వారి ఆఫీసుకు 1—2—71 దాటకుండా చేరేటట్లు పంపవలెను. లోపాలున్న దరఖాస్తులు, గడువుతేదీకిపిమ్మట అందిన దరఖాస్తులు తిరస్కరింపబడును.

హైదరాబాద్ టెలిఫోన్ జిల్లా

DAVP-711(96)/70

లోక్ సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంగల
మరాఠీ దిన పత్రిక

టైమ్ స్కేల్ గుమాస్తాల రిక్రూట్‌మెంట్

టైమ్‌స్కేలు గుమాస్తాల రిక్రూట్‌మెంటుకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జీతం రు. 110—4—150—5—175—ఇబి—6—205—7—240 పైన మామూలుగా అనుమతించబడే అలవెన్సులు.

ఖాళీలు : ఈ గుమాస్తా ఉద్యోగాలకు సుమారుగా 23 ఖాళీలు వున్నవి. వీటిలో మూడు షెడ్యూల్డు కులాలకు, రెండు షెడ్యూల్డుజాతులకు, రెండు మాజీసైనికులకు కేటాయించ బడినవి.

వయస్సు : అభ్యర్థులు 18 ఏళ్లవయస్సు కలవారై వుండవలెను. 1.1.1970 నాటికి 23 ఏళ్లు వచ్చి వుండరాదు. షెడ్యూల్డుకులాలకు, షెడ్యూల్డుజాతులకు, మాజీసైనికులకు, జీవనవృత్తి కోల్పోయిన స్వర్ణకారులకు, అభ్యర్థులకు పంపే ఆదేశాలలో వివరింపబడిన మరికొన్ని తరహాల ఇతర వ్యక్తులకు గరిష్ఠ వయోపరిమితి సడలింపబడగలదు.

అర్హతలు : అభ్యర్థులు ఏ రాష్ట్రం యూనివర్సిటీ అయినా, లేక బోర్డు అయినా నిర్వహించిన మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన పరీక్ష ప్యాసై వుండాలి. ఎస్‌ఎస్‌సి ప్యాసైన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులేకాని హైయ్యర్ సెకండరీ మల్టీపర్పస్ స్కూల్సులో 11 వ క్లాసులో ప్యాసు అర్హతగా అంగీకరించబడదు. షెడ్యూల్డు కులాలకు, జాతులకు మాజీసైనికులకు కేటాయించబడిన ఖాళీలకు లోబడి అర్హతగల అభ్యర్థులు సమర్థత ప్రాతిపదికగా మెట్రిక్యులేషన్, లేదా తత్సమానమైన పరీక్షలలో సంపాదించుకొన్న మొత్తం మార్కులకు ఉన్నతమైన అర్హతలకు, స్పోర్ట్సుకు వచ్చే బోనసు మార్కులు కలుపగా తేలిన మార్కులశాతం ఆధారంగా ఎన్నుకోబడుదురు.

ఎన్నికైన అభ్యర్థులకు ఉద్యోగానికి నియమించడానికి ముందు మూడు మాసాల శిక్షణ యివ్వబడును. ఈ శిక్షణ కాలంలో వారికి నెలకు రు 80/— అలవెన్సు మాత్రం ఇవ్వబడును. గ్రేడ్‌లో ఖాయపరచడానికి ముందు ఇంగ్లీషు లోజరిగే డిపార్టుమెంటల్ రూల్సు అండ్ రెగ్యులేషన్సు పరీక్షకు హాజరై ప్యాసుకావలెను.

దరఖాస్తులు స్వీకరించడానికి కడపటితేది 8—2—71.

ఇన్‌స్ట్రక్షన్సు, దరఖాస్తు ఫారాలు డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్సు, హైదరాబాద్ 33 వారి ఆఫీసునుంచి ఉచితముగా పొందవచ్చును.

అభ్యర్థులు దరఖాస్తు ఫారాలకోసం వ్రాసినపుడు తమ అడ్రసు వ్రాసిన కవరును (24×10 సెం) స్టాంపులు అంటించకుండా పంపవలెను. పూర్తిచెయ్యబడిన దరఖాస్తు ఫారములు అవసరమైన డాక్యుమెంట్లతో సహాసరిగాగాని, సమీపంలోని ఎంప్లాయిమెంటు ఎక్చేంజిద్వారాగాని, ఒకవేళ గవర్నమెంటు సర్వీసులో వున్న అభ్యర్థులైతే తాము పనిచేస్తున్నఆఫీసు అధికారిద్వారాగాని ఈ ఆఫీసుకు 8—2—71 దాటకుండా పంపవలెను.

లోపాలున్న దరఖాస్తులు, గడువుతేదీకిపిమ్మట అందిన దరఖాస్తులు తిరస్కరింపబడును. ఎన్నికైన అభ్యర్థులకు మాత్రమే ఫలితాలు తెలుపబడును.

క్రిందటిసారి జరిగిన రిక్రూట్‌మెంటులో ఎన్నికైన ఇతరకులాలకు, షెడ్యూల్డు కులాలు, జాతులు, మాజీసైనికులకు చెందిన అభ్యర్థులకువచ్చిన అతితక్కువమార్కుల శాతం ఈవిధంగావున్నది: 73, 42, 65, 71, 58, 56 4.

ఏవిధమైన కేన్వాసింగ్‌గాని, సిఫారసులుగాని జరిపిన అభ్యర్థులు తమ అర్హతలు కోల్పోవుదురు.

హైదరాబాద్ టెలిఫోన్ జిల్లా

DAVP-711(96)/70

ఆంధ్రలో అభ్యర్థుల విషయమై కొత్త కాంగ్రెస్ నిర్ణయాలు

యూనస్ సలీంకు టిక్కెట్టు నిరాకరణ; రఘురామయ్య, కె. యల్. రావులకు పూర్వ స్థానాలు

న్యూఢిల్లీ, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభకు పోటీ చేసే కొత్త కాంగ్రెసు అభ్యర్థుల జాబితానుంచి కేంద్ర లేబర్ డిప్యూటీ మంత్రి మహమ్మద్ యూనస్‌సలీం పేరును తొలగించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పి. సి. సి. అధ్యక్షుడు ఇక్కడకు తీసుకొని వచ్చిన సిఫారసులను కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిన్న సాయంత్రం పరిశీలించిన పిదప, ఈ విషయం వెల్లడయింది.

తృతీయ లోక్‌సభలో శ్రీ సలీం తెలంగాణా ప్రాంతంలోని నల్లగొండకు ప్రాతినిధ్యం వహించారు.

డిప్యూటీ పరిశ్రమల మంత్రి, కేంద్ర మంత్రి మండలిలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సభ్యులైన శ్రీ ఎం. ఆర్. కృష్ణ అభ్యర్థిత్వాన్ని పార్లమెంటరీబోర్డు ఆమోదించింది.

అయితే పెద్దపల్లి(రిజర్వుడు) నియోజకవర్గం నుంచి కొత్త కాంగ్రెసు టిక్కెట్టుపై పోటీ చేయాలా, లేక పోటీ తెలంగాణా ప్రజా సమితి టిక్కెట్టుపై పోటీ చేయాలా? అనే విషయాన్ని నిర్ణయించుకోవలసిన బాధ్యత శ్రీకృష్ణపై వున్నదని బోర్డు అంగీకరించింది

తెలంగాణా ప్రాంతంలోని 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులపై తన నిర్ణయాన్ని నేటి ఉదయం వరకు బోర్డు వాయిదావేసింది.

ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ఏడు సీట్లకు అభ్యర్థుల విషయమై బోర్డు నిన్న తుది నిర్ణయం గైకొనలేదు.

తెలంగాణాలో సమితితోను, తక్కిన రెండు ప్రాంతాలలో ఇతర వామ పక్షాలతోను ఎన్నికల సర్దుబాట్లకు అనుమతించడానికి వీలు బోర్డు పైన ఉదహరించిన సీట్లకు అభ్యర్థులను నిర్ణయించలేదని తెలుస్తున్నది.

చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఆహ్వానంపై ప్రజాసమితి నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి నేటి రాత్రి ఢిల్లీ రానున్నట్లు నిన్నసాయంత్రము ఇక్కడ వదంతులు విన వచ్చాయి. అయితే నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలు దేరిన విమానంలో డాక్టర్ చెన్నారెడ్డి ప్రయాణించ లేదు.

ఆంధ్రప్రాంతానికి చెందిన ఈ క్రింది కేంద్ర మంత్రుల అభ్యర్థిత్వాన్ని బోర్డుఆమోదించినట్లు తెలుస్తున్నది.

గుంటూరు: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య,

అమలాపురం నియోజకవర్గానికి కేంద్ర ఆరోగ్యశాఖసహాయమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి తిరిగి పోటీ చేయడానికి బోర్డు ఆమోదించింది.

విజయవాడ: ఇరిగేషన్‌మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు, రాజంపేట: పార్లమెంటరీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి శ్రీ పి. పార్థసారధి లోక్‌సభకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రుల అభ్యర్థిత్వాన్ని కూడా బోర్డు ఆమోదించినట్లు తెలుస్తున్నది.

ఒంగోలు: శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు (వాణిజ్యమంత్రి) అనకాపల్లి: ఎస్. ఆర్. ఎ. ఎస్ అప్పలనాయుడు(మత్స్యశాఖమంత్రి)

నరసాపురం నియోజకవర్గానికి త్వరలో పదవీవిరమణ చేయనున్న రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. టి. రాజు అభ్యర్థిత్వం విషయమై బోర్డు తుదినిర్ణయం గైకొనలేదు.

విశాఖపట్నం నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని నిర్ణయించలేదు. ఇండిపెండెంట్ సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం కొత్త కాంగ్రెసు బలపరచవచ్చు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యులైన శ్రీ డి. సంజీవయ్య, శ్రీ కె. వి. రఘునాథరెడ్డిలు లోక్‌సభకు పోటీ చేయడం లేదు. వారిని కదిలించరాదని బోర్డు అభిప్రాయ పడింది.

తాము సిఫారసు చేసిన అభ్యర్థులలో అధిక సంఖ్యాకులకు పార్లమెంటరీ బోర్డు నుంచి ఆమోదం పొందడంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ పి. నరసారెడ్డిలు కృతకృత్యులైనట్లు చెప్పవచ్చు.

అభ్యర్థుల జాబితా

పార్లమెంటరీబోర్డు మూడు, నాలుగు రోజులలో లాంఛన ప్రాయంగా ప్రకటించనున్న అభ్యర్థులపేర్లు ఈ క్రింద ఇవ్వబడినవి.

1. శ్రీకాకుళం: బి. రాజగోపాలరావు, 2 పార్వతీపురం: సత్యనారాయణరావు, 3. బొబ్బిలి: కె. నారాయణరావు, 4. భద్రాచలం: శ్రీమతి రాధాబాయి, 5. అనకాపల్లి: ఎస్. ఆర్. ఎ.ఎస్ అప్పలనాయుడు(రాష్ట్ర మంత్రి) తాత్కాలికం), 6 కాకినాడ: ఎంజీవిరావు(మాజీ పి. సి.సి. అధ్యక్షుడు శ్రీ పెళ్ల రాజా కుమారుడు), 7. రాజమండ్రి: ఎస్. బి. పి. పట్టాభిరామారావు (మాజీ రాష్ట్ర మంత్రి), 8. అమలాపురం: బి. ఎస్. మూర్తి (కేంద్రసహాయ మంత్రి), 9. ఏలూరు: కె సూర్యనారాయణ, 10 గుడివాడ: మాగంటి అంకినీడు, 11. విజయవాడ: డాక్టర్ కె ఎల్. రావు (కేంద్రమంత్రి), 12 బందరు: మేడూరినాగేశ్వరరావు(గుంటూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు), 13. ఒంగోలు: పి. వి. ప్రసాదరావు(రాష్ట్రమంత్రి), 14. గుంటూరు: కొత్త రఘురామయ్య (కేంద్ర మంత్రి), 15. నరసరావుపేట: మద్దిసుదర్శనం, 16 కావలి: పి. వెంకటరెడ్డి, 17. చిత్తూరు: పి. నరసారెడ్డి, 18. రాజంపేట: పి. పార్థసారధి(కేంద్ర డిప్యూటీ మంత్రి), 19 అనంతపురం: ఆంటోనిరెడ్డి, 20. నిజామాబాద్: రామగోపాలరెడ్డి(మాజీ ఎమ్. ఎల్ ఏ.), 21. ఆదిలాబాద్: పి. గంగారెడ్డి, 22 ఖమ్మం: శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, 23. నల్గొండ. వి. నరసింహారెడ్డి, 24. మిర్యాలగూడెం: జి ఎస్ రెడ్డి, 25. పెద్దపల్లి: ఎం ఆర్. కృష్ణ (కేంద్ర డిప్యూటీమంత్రి).

తృతీయ లోక్‌సభ సభ్యులలో ఈపర్యాయం పోటీచేయని ప్రముఖులలో ఒంగోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తెలుగు సినీనటుడు జగ్గయ్య ఒకరు.

విశాఖపట్నం, నరసాపురం, కడపలతో పాటు, నెల్లూరు, తిరుపతి, హిందూపురం, కర్నూలు, నంద్యాల, నాగర్ కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, వరంగల్లు నియోజకవర్గాలకు, ఇంకా అభ్యర్థులను నిర్ణయించవలసి వున్నది.

అయితే అనకాపల్లి స్థానానికి రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి కుమారుడు శ్రీ శంకర్ గిరి పోటీ చేసే అవకాశమున్నదృష్ట్యా, ఈ స్థానానికి శ్రీ అప్పలనాయుడు అభ్యర్థిత్వంపై బోర్డు నిర్ణయం "తాత్కాలికమైనది" మాత్రమే నని తెలుస్తున్నది.

రాజ్యసభ మాజీ సభ్యుడు శ్రీ వై. ఆదినారాయణరెడ్డిని కడప నియోజకవర్గానికి తాత్కాలిక అభ్యర్థిగా బోర్డు నిర్ణయించింది.

బొలీవియాలో జనరల్ టోరీ ప్రభుత్వంపై కుట్ర

లాపజ్ నగరంపై యుద్ధ విమానాల గస్తీ!

లాపజ్, బొలీవియా, జనవరి 11: ప్రెసిడెంట్ జువాన్‌జోస్ టోరీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి "హింసావాద శక్తులు" కుట్రజరుపుతున్నట్లు వార్తలు వచ్చిన దృష్ట్యా నేటి ఉదయం బొలీవియా రక్షణ దళానికి చెందిన యుద్ధ విమానాలు మెర తుపాకులతో కాల్పులు జరుపుతూ, లాపజ్ నగరంపై విహరించాయి.

ప్రెసిడెంట్ టోరీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు బొలీవియా దేశ వ్యవహారాలమంత్రి జార్జి గుల్లార్డో ప్రకటించిన కొద్ది సేపటికే యుద్ధ విమానాల సంచారం ప్రారంభమైంది.

తిరుగుబాటుదార్లను భయపెట్టడానికే యుద్ధ విమానాలు తిరుగుతున్నట్లు తెలుస్తున్నది. అధికారులు ఇంతవరకూ ఈ తిరుగుబాటుదార్ల ఆచూకీ తెలుసుకోలేక పోయారు. అయితే, మూడు నెలల క్రితం జనరల్ రొజీలియో మిరాండా వాల్డియా నాయకత్వంలో ప్రభుత్వాన్ని పడకొట్టడానికి జరిగిన కుట్రను బలపరిచిన కొందరు అధికారులే ఇప్పుడు తిరుగుబాటు చేయడానికి కుట్ర పన్ని ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. జనరల్ రొజీలియో ప్రస్తుతం అర్జెంటీనాలో ఉన్నారు.

జనరల్ టోరీ, తన సేనలు, తనకు వ్యతిరేకులైన మితవాద శక్తులను లాపజ్ నుండి తరిమివేసిన తరువాత, క్రిందటి సంవత్సరం అక్టోబర్ 7 వ తేదీన అధికారంలోకి వచ్చారు.

సాయుధ బలాల ప్రధాన కార్యాలయం కైవసం

తిరుగు బాటు చేసిన కొంతమంది సైనికాధికారులు నిన్నరాత్రి లాపజ్‌లోని సాయుధబలాల ప్రధాన కార్యాలయాన్ని వశపరచుకున్నది. ఏ. పి. వార్తా సంస్థ తెలియ జేసింది.

తిరుగుబాటు దార్లు సాయుధ బలాల ప్రధానాధికారి జనరల్ జాయిమ్ రెక్‌టెరాన్‌తో సహా అనేక మంది ఉన్నతాధికారులను అరెస్టు చేశారని తిరుగుబాటువర్గం ప్రతినిధి కల్నల్ జార్జి శాంకె చెప్పారు.

పరిస్థితి ప్రమాద కరంగా ఉన్నదనీఅయితే అదుపులోనే ఉన్నదని ప్రభుత్వ సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు.

తిరుగుబాటుదార్ల లొంగుబాటు

నిన్నరాత్రి లాపజ్ సైనిక కార్యాలయంలో ప్రవేశించిన కొందరు మితవాద సైనికాధికారులు నేడు లొంగిపోయినట్లు కూడాతెలుస్తున్నది. మితవాద నాయకులలో ఒకరైన కల్నల్ హ్యూగో బాంజర్‌సెరాలియన్ ఎంబసీలో తలదాచు కొన్నారు.

శ్రీ కె.ఎల్. రావు పర్యటన

హైదరాబాద్, జనవరి 10 : కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు జనవరి 12 న హైదరాబాద్ వస్తారు. అదే రోజున ఆయన విజయవాడ వెళ్తారు. 13 నుండి 20 వరకు ఆయన కొల్లేరు డ్రయినేజి పనులను తనిఖీ చేస్తారు. 21 న ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

న్యూఢిల్లీ, జనవరి 11: ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చిటగాంగ్ నియోజకవర్గంనుంచి ఎన్నికైన అవామీలీగ్ నాయకుడు శ్రీ ఎం. ఎ అజీజ్ నిన్న రాత్రి గుండెజబ్బువల్ల మరణించారని పాక్ రేడియో ప్రకటించింది.

కాకుమాను స్త్రీహత్య సంఘటనలో ఇద్దరి అరెస్టు

విజయవాడ, జనవరి 11 : గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కాకుమాను గ్రామంలో జరిగిన హత్యకు సంబంధించిన ఇరువురు వ్యక్తులను ఇక్కడ పోలీసులు మొన్న అరెస్టు చేశారు.

విజయవాడగాంధినగర్‌లో మొన్న సాయంత్రము 7 గంటలకు ఒక లాడ్జింగ్‌పై పోలీసులు దాడిచేసి అరెస్టు చేసిన దొప్పలపూడి పాల్, దొప్పలపూడి డేవిడ్ వద్దనుండి రు. 9 వేలు రొక్కం రు. 20 వేల విలువగల నగలు స్వాధీన పరచుకొన్నారు.

శుక్రవారంనాడు వారిరువురు కాకుమానుకు చెందిన శ్రీమతి కుర్రా హనుమాయమ్మను హత్యచేశారని, ఆమెవద్దనుండి రొక్కం, నగలు అపహరించారని పోలీసులు ఆరోపించారు.

ఖమ్మం నియోజక వర్గంనుంచి బాల సుబ్రహ్మణ్యం పోటీ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 11 : బేరియం కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. ఎస్. బాల సుబ్రహ్మణ్యం ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. గత సాధారణ ఎన్నికలలో ఆయన స్వతంత్రపార్టీ టిక్కెట్టు పైన వరంగల్లు నుంచి పోటీచేశారు. కాని ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు 58 వేల ఓట్లు వచ్చాయి.

క్రొత్త కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై శ్రీమతి లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నియోజకవర్గంనుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణా ప్రజాసమితి ఇంకా తన అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో తనకు ప్రాబల్యం ఎక్కువగా వున్నదని భావిస్తున్న మార్క్సిస్టు పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో తన అభ్యర్థిని పోటీకి నిలబెడుతున్నది.

న్యూయార్క్‌కు డాక్టర్ జారింగ్ తిరిగి రాక

న్యూయార్క్, జనవరి 11 : సమితి శాంతిదూత డాక్టర్ గున్నార్ జారింగ్, పశ్చిమాసియా సమస్యపై ఇజ్రేలీ నాయకులతో రెండురోజులపాటు చర్చలు జరిపి, నిన్నరాత్రి టెల్ అవివ్‌నుంచి న్యూయార్కు వచ్చారు.

ఇజ్రేల్ ప్రధాని శ్రీమతి గోల్డా మేర్ తోను, విదేశాంగ మంత్రి అబ్బా ఈబన్‌తోను జరిపిన సంభాషణలు 'చాలా ప్రయోజనకరమైనవ'ని డాక్టర్ జారింగ్ చేశారు.

ఇజ్రేల్ శాంతి ప్రతిపాదనలను సమితిలోని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, జోర్డాన్ ప్రతినిధులకు అందచేయగలనని కూడా ఆయన చెప్పారు.

అన్ని తాళములకంటె ప్రత్యేకం
● దృఢత్వంలో
● ధరలో
● చూపులో
రాకెట్ వేయండి మది నిశ్చింతగా వుండండి!
దీని రెండు లివర్‌లు దృఢత్వ దృష్టిలో అసమానం! సర్వదా అన్ని ప్రముఖ దుకాణములలో మరియు హైదరాబాదులో లభించుచున్నది.
నిర్మాత : శ్రీకృష్ణ ఇంజనీరింగ్ "రాకెట్ వర్క్స్" గవర్నమెంటు ఇండస్ట్రియల్ ఎస్టేట్, కాన్పూర్-12 ఉత్తర ప్రదేశ్

మీ జీవితమును కాంతివంతము చేసుకొనండి.

'సీమక్'

ప్లాస్టిక్ ఇంటి వస్తువులతో

సౌకర్యము, అందము, పొందిక, చూచుటకు ముచ్చట, తేలికయు, చాలా కాలము మన్నును.
ప్లాస్టిక్ ఇంటి వస్తువులు ఆధునాతన గృహములకు సరిపడును.



సీమక్ గ్రూప్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
(ప్లాస్టిక్ విభాగము)
6/7, విద్యపుర ఇండస్ట్రియల్ ఎస్టేట్, గోరెగావ్ (వెస్టు), బొంబాయి—62.
సీమక్ సైనోరా కొరకు
3 BROTHERS/SG/70 TEL

టెల్కో ఆవిష్కరిస్తున్నారు క్రొత్త మోడలు

1210ఎ.ఎల్.పి. 1210ఎ బస్ ఛేసిస్
ఎల్.పి.టి. 1210ఎ ట్రక్ ఛేసిస్

భద్రత

టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ లిమిటెడ్,
హెడ్ ఆఫీసు : 148, మహాత్మా గాంధీ రోడ్, బొంబాయి-1.

లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 15 కోట్ల రూపాయల ఖర్చు

న్యూఢిల్లీ, జనవరి 11: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వానికి రు. 15 కోట్లు వ్యయంకాగలదు. 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వానికి అయిన వ్యయం కంటె ఇది రెండురెట్లు ఉన్నది.

సాధారణ ఎన్నికలలో మామూలుగా లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగటంవలన వీటినిర్వహణ వ్యయంలో సగంమాత్రమే కేంద్రం భరించేది. కాని ఇప్పుడు లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నందున మొత్తం వ్యయం అంతా కేంద్ర ప్రభుత్వం భరించవలసి ఉన్నది.

1967 సాధారణ ఎన్నికల సందర్భంలో ఓటర్ల జాబితాలు తయారుచేయటానికి దాదాపు రు. 3.56 కోట్లు వ్యయం అయింది. ఎన్నికల నిర్వహణకు రు. 7.41 కోట్లు వ్యయం అయింది.

దేశంలో ఓటర్లసంఖ్య క్రమంగా పెరుగుతున్నందున పోలింగ్ కేంద్రాలసంఖ్య, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులసంఖ్యకూడా హెచ్చించవలసి వస్తున్నది. దీనితోబాటు వ్యయంకూడా తప్పనిసరిగా పెరుగుతున్నది.

మధ్యప్రదేశ్‌లో 14 స్థానాలకు పి. ఎస్. పి. పోటీ

భోపాల్, జనవరి 10: రానున్న మధ్యంతర ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని 37 స్థానాలలో మొత్తం 14 స్థానాలకు పోటీ చేయాలని పి. ఎస్. పి. సంకల్పించింది.

హోసంగాబాద్ నియోజక వర్గంనుంచి పోటీచేయవలసిందిగా, శ్రీ కామత్‌ను కోరాలని రాష్ట్ర పి. ఎస్. పి. కార్యవర్గం నిర్ణయించింది. గత సాధారణ ఎన్నికలలో కామత్ ఈ నియోజక వర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

షేక్ అబ్దుల్లాపై ఆంక్షలకు మార్క్సిస్టుల ఆక్రోశం

కలకత్తా, జనవరి 10: షేక్ అబ్దుల్లా, ఇతర నాయకులు, కాశ్మీర్‌లో ప్రవేశించ రాదంటూ ప్రభుత్వం నిషేధించడాన్ని మార్క్సిస్టు పార్టీ నేడు ఖండించింది.

అధికార కాంగ్రెస్ పార్టీ స్వార్థంతో, ఇటువంటి ఉత్తర్వులు చేసిందని, ఈ చట్ట వ్యతిరేక మయిన చర్యలు వివిధంగానూ సమర్థనీయమైనట్టివి గావని పార్టీ పొలిట్ బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొన్నది.

లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్న ఈ తరుణంలో సాదిక్ ప్రభుత్వం స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికలు జరవడానికి భయపడుతున్నట్లు ఈ చర్యలవల్ల స్పష్టంగా తెలిసిపోతున్నదని ఆ ప్రకటన విమర్శించింది.

"హిందూ సేన" ఏర్పాటుకు సన్నాహాలు

పాట్నా, జనవరి 10: దేశంలోని హిందువుల ప్రయోజనాల పరిరక్షణకై "హిందూ సేన"ను ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నవి.

దేశ విభజనకు మూల కారణమైన ముస్లిం లీగ్ పునరుద్ధరింపబడిన దృష్ట్యా, "హిందూ సేన" ను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడినట్లు అఖిలభారత హిందూ సేన కన్వీనర్ రంజన్ బాబా సత్యర్థి నిన్నిక్కడ పత్రికా గోష్ఠిలో వెల్లడించారు.

తమ సంస్థ ఎన్నికలలో పోటీచేయబోదని, అయితే జనసంఘం పార్టీకి సన్నిహితంగా వుండ గలదని ఆయన చెప్పారు.

వెయ్యి సీసాల ఆల్కహాల్ పట్టివేత

హైదరాబాద్, జనవరి 11: మొన్నరాత్రి ప్రొద్దుపోయిన తరవాత బేగంబజారులో వెయ్యి స్వచ్ఛమైన ఆల్కహాల్ సీసాలు పోలీసులు పట్టుకున్నారు. 25 "పెట్టెలలో" సీటిని పెట్టి పైన 'హానికరంకాని రసాయనిక ద్రవ్యాలు' అని లేబుల్స్ అంటించారు. ఈ ఆల్కహాలు విలువ రు. 40 వేలు ఉంటుంది.

ఈ సరుకుని సికింద్రాబాద్‌లో ఒక వర్తకుడు బుక్‌చేశాడు. రోడ్డురవాణాద్వారా సరుకు బొంబాయిలో ఒక వర్తకునికి చేరవలసి ఉన్నది.

పోలీసు ఇన్‌స్పెక్టర్ ఖయాముద్దీన్, సబ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రామమూర్తి, శ్రీ శ్రీనివాసరావుల సహాయంతో ఈ దాడి జరిపి, సరుకు పట్టుకున్నారు. (యు. ఎన్. ఐ.)

ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ సభ్యుల నిరాహార దీక్ష

హైదరాబాద్, జనవరి 11: నగరంలో ఆజామాబాద్, సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతాలలో నిన్నటినుండిసిటీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ట్రేడ్ యూనియన్ హక్కుల వారం సందర్భంగా అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును అనుసరించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామిక సంబంధాల బిల్లును రద్దు చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, భూ సంస్కరణలను అమలు పరచాలని వారు కోరుతున్నారు.

మెహతాబ్‌పై ఆరోపణల విచారణకు ఏకసభ్య కమిషన్ నియామకం

భువనేశ్వర్, జనవరి 11: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ హరేకృష్ణ మెహతాబ్‌పై వచ్చినఆరోపణలవిచారణ జరుపడానికి రాజస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ సర్జూ ప్రసాద్‌తో ఏకసభ్య కమిషన్ నియమించారు. ఈ ఏడాది జూన్ చివరకు నివేదిక సమర్పించ వలసినదిగా ఈ కమిషన్‌ను కోరినట్లు ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్ దేవ్ వెల్లడించారు.

SELLING AGENCY APPOINTMENT

WE HAVE PLEASURE IN INTRODUCING FOR THE FIRST TIME IN INDIA PLASTIC (P.V.C.) BED AND TABLE COVERS IN ITALIAN EMBROIDARY DESIGNS IN DIFFERENT SIZES AND VARIOUS EYE-CATCHING COLOURS.

PARTIES WHO CAN PROVIDE SALES GUARANTEE AND WILLING TO INVEST ONLY MAY CONTACT FOR STATE-WISE AGENCY.

PLASTICS (INDIA)
814, DALAL VILLA, SARKHEJ ROAD,
AHMEDABAD-7.
Phone: 77154. Gram: '[illegible]'.

మీ పేరు వోటరుల జాబితాలో వున్నదా?

మీ వయస్సు 1-1-1970 తేదీ నాటికి 21 సంవత్సరాలుగాని, అంతకు మించిగాని వుంటే రాబోయే జనరల్ ఎన్నికలలో మీకు వోటువేసే అధికారం వుంది. మీ పేరు వోటర్ల జాబితాలో వుండేటట్లు రూఢి చేసుకోండి. లేకపోతే మీ వోటు హక్కు వినియోగించుకోజాలరు.

మీరు వోటరుల జాబితాలో లేకపోయివుంటే వెన్వెంటనే మీ నియోజకవర్గం ఎలెక్టొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు వ్రాయండి — (అంటే హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలలో మీరు వుంటే, డిప్యూటి కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ లేదా అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, సికిందరాబాద్ డివిజన్, గ్రామాలలో వారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేక తహసీల్దార్) కు, ఏ పరిస్థితిలోను 15-1-1971 దాటకుండా వ్రాయండి.

వోటర్ల జాబితాలో పేరు చేర్పడానికి దరఖాస్తు రుసుము యిప్పుడు 10 పైసలు మాత్రమే.

చీఫ్ ఎలెక్టొరల్ ఆఫీసరు
ఆంధ్రప్రదేశ్

భారతదేశపు లైటింగు రంగములో మహోజ్జ్వలమైన ఘట్టం:



ఫిలిప్స్ వారు 'ఎచ్ పి ఎల్' 1000 వాట్ లాంపును ప్రవేశపెడుతున్నారు

ఇదిగో ఫిలిప్స్ 'ఎచ్ పి ఎల్' 1000 వాట్ మెర్క్యురీ వేపర్ లాంప్ ఉక్కు కర్మాగారాలు, మోటారు కారు ఫ్యాక్టరీలు, హెవీ ఇంజనీరింగు ఫ్యాక్టరీలు, రైల్వే మార్షలింగ్ యార్డులు డాక్‌యార్డులు, గోదాములు మొదలైన వాటికి అవసరమైన వెలుతురు తక్కువ ఖర్చుతో ఈ లాంపు ఇవ్వ గల్గుతుంది.

తక్కువ ఖర్చులు
'ఎచ్ పి ఎల్' 1000 వాట్ లాంపు వాడి తక్కువ లైట్ పాయింట్లతో మీకు కావలసినంత కాంతి గల్గిన వెలుతురును పొందవచ్చును ఎందుకంటే ఇంతవరకు లభిస్తున్న అత్యధిక వాటేజి కల్గిన రెండు లేక అంతకన్న ఎక్కువ గాని మెర్క్యురీ వేపర్ లాంపుల బదులుగా ఒక్క 'ఎచ్ పి.ఎల్' 1000 వాట్ లాంపును వాడితే చాలును

మంచి వెలుతురు
ఫిలిప్స్ ఎచ్ పి ఎల్' 1000 వాట్ లాంపు 52,000 ల్యూమెన్లు గొప్ప ప్రకాశవంతమైన వెలుతురును ఇస్తుంది. మీ ఫ్యాక్టరీలో పనిచేయ్యటానికి అనువైన వాతావరణాన్ని కల్గిస్తుంది.

చక్కని ఫిట్టింగులు
ఉపయోగ దృష్ట్యా ఎంతో వీలైన చూడటానికి సుందరమైన ప్రత్యేక ఫిట్టింగులను ఫిలిప్స్ వారు ఉత్పత్తి చేస్తున్నారు అవి మీకు కావలసిన చోట్ల కళ్ళను చెదరగొట్టని ప్రకాశవంతమైన వెలుతురు లభించేలా చేస్తాయి.

అన్ని రకాల ఫిలిప్స్ 'ఎమ్ వి' లాంపులు ఇప్పుడు మీకు లభించ గలవు.

ఈ క్రొత్త లాంపుతో కలిపి అన్ని అవసరాలకు అనువైన 'ఎచ్ పి ఎల్' లాంపులను 80 నుంచి 1000 వాట్ల వరకు ఫిలిప్స్ వారు మీకందిస్తున్నారు

ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్

ఫిలిప్స్
లాంపులు లైటింగుల రంగములో అగ్రగణ్యులు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)

నైవేలిలో 28—1—71, 29—1—71 తేదీలలో

బహిరంగ వేలం ద్వారా అమ్మకం

టి.ఎ 25 మరియు డి 9 ట్రాక్టర్లు, బి. వి. లోడర్లు, ఆస్టిన్ క్రేన్, ఎలక్ట్రిక్ క్రేన్లు 5 టి, ఫోర్క్‌లిఫ్ట్ ట్రక్కులు, టాఫ్ట్ టెంపున్, కాంక్రీట్ మిక్సర్లు, డీసెల్ ఇంజన్లు, 100 కెవిఏ, మరియు 50 కెవిఏ ట్రాన్స్‌ఫార్మర్లు, కంట్రోల్ వాల్వులు, దెబ్బతిన్న లేలాండ్ బస్సులు, లారీ, డాడ్జి ఫైర్ టెండర్, గార్లిక్ కోర్ (డ్రిల్), ఎం. ఎస్. ఫ్లాట్ ట్రక్కులు, బోల్టులు, నట్లు, భవన నిర్మాణసామగ్రి, వెల్డింగ్ రాడ్లు, జి. ఎం. రాడ్లు, ఫాస్ఫర్ బ్రాంజికౌండ్లు, దిగుమతి చేయబడిన ఎండ్‌లెస్ బెల్టులు, టైర్లు వంటివాడని ఐటములు, జీప్, లేలాండ్, జీప్, డాడ్జి, ఫార్గో, స్టిమల్ వెహికిల్స్‌కు చెందిన వాడని ఆటోస్పేర్లు, ఐరన్ స్క్రాప్, వేస్టు ఆయిల్, వాడిన కన్వేయర్ బెల్టింగులు, ఇతర టి అండ్ పి ఐటములు వగైరా.

అమ్మకంషరతులు, ఇతరవివరాలు మా ఏజెంట్లు మెసర్స్ ముర్రే అండ్ కో, 5. తంబుచెట్టివీధి, మదరాసు—1 నుంచి తెలుసుకొనవచ్చును.

నైవేలి—1, సౌత్ ఆర్కాట్ జిల్లా. — చీఫ్ సేల్స్ మేనేజరు.

అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ, నరసరావుపేట

టెండరు నోటీసు

ఈ క్రింది పనులకు సీలువేయబడిన టెండర్లు, చైర్మన్, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ నరసరావుపేట, లేదా ఆయనచే అధికారంపొందినవారిచే పబ్లిక్‌వర్క్సు డిపార్టుమెంట్, రోడ్ అండ్ బిల్డింగ్స్, జిల్లాపరిషత్తులు, మ్యునిసిపాలిటీల అప్రూవుడ్ జాబితాలలోని కంట్రాక్టరులనుండి 20—1—71 తేదీ మధ్యాహ్నం 2 గంటలవరకు స్వీకరింపబడి అదేరోజు 3 గంటలకు టెండరుదారుల లేదా వారి అధికారంపొందిన ఏజంట్ల సమక్షంలో తెరువబడును.

వరుస నెం.	పనివివరం.	కంట్రాక్టు మొత్తం	పూర్తి చెయ్యవలసిన గడువు	ఎర్నెస్టుమనీ ధరావతు	టెండరు ఫారం ఖరీదు
1.	2.	3.	4.	5.	6.
1.	నరసరావుపేటలో మీటింగ్‌హాలు నిర్మాణం.	రు 34000	3 నెలలు	రు 850	రు. 6
2.	నరసరావుపేటలో యున్నటువంటి గోడౌనుకు వెంటిలేషను నిర్మాణం.	రు. 8500	2 నెలలు	రు. 225	రు. 5
3.	నరసరావుపేట మార్కెట్‌యార్డులో బావి నిర్మాణం.	రు. 7200	2 నెలలు	రు. 180	రు. 5
4.	నరసరావుపేట మార్కెట్‌యార్డులో పశువులశాల నిర్మాణం.	రు. 3950	1 నెల	రు. 100	రు. 4

2) టెండర్లు పైనపేర్కొన్న ఖరీదు చెల్లించి నరసరావుపేట, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఆఫీసునుండి పొందిన నిర్దిష్టఫారాలలోనే పంపవలెను. ఈ మొత్తం ఏపరిస్థితులలోను వాపసు యివ్వబడదు. టెండర్లు ఫారములు 12—1—71 నుండి 19—1—71 వరకు ఆఫీసు సెలవురోజులు తప్ప ఏరోజైనా ఆఫీసు వేళలలో విక్రయించబడును.

3) టెండర్లు సీలువేయబడిన కవర్లలోనే చైర్మన్, అగ్రికల్చరల్ మార్కెట్‌కమిటీ, నరసరావుపేట పేర పంపుతూ టెండరుదారుపేరు, పనివివరం కవరుమీద వ్రాయవలెను.

4) టెండరు పెట్టదలచిన వారు పై వివరించిన విధంగా ఎర్నెస్టుమనీ అగ్రికల్చరల్ మార్కెట్‌కమిటీ, నరసరావుపేట పద్దుకు డిపాజిట్ చెయ్యవలెను.

5) పైపేర్కొనబడిన 2, 3, 4 క్లాజులకు అనుగుణంగాలేని టెండర్లు తిరస్కరింపబడును.

6) తిరస్కరించబడిన టెండరుదారు విషయంలో ఎర్నెస్టుమనీ తిరిగి యివ్వబడును. దానిపై వడ్డీ చెల్లించబడదు. ఎన్నిక కాబడిన టెండరుదారుల ఎర్నెస్టుమనీ తరువాత వాపసు యివ్వబడును.

7) ఎన్నికైన టెండరుదారు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలెను. నరసరావుపేట, అగ్రికల్చరల్ మార్కెట్‌కమిటీ వారి టెండరును ఆమోదించినట్లు తెలియచేసిన తరువాత టెండరుకు సంబంధించిన అన్ని వర్తమానాలపైన సంతకంచేసి, ఒక అగ్రిమెంటును పూర్తిచెయ్యాలి, అలా చెయ్యని పక్షంలో ఎర్నెస్టుమనీ స్వాధీనంచేసుకోబడును.

8) చైర్మన్, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ నరసరావుపేటకు ఏ టెండరునైనా లేక అన్ని టెండరులనుగాని ఏ కారణమూ వివరించకుండానే తిరస్కరించే అధికారముకలదు.

కోటిరెడ్డి కాశయ్య,
చైర్మన్,
అగ్రికల్చరల్ మార్కెట్‌కమిటీ, నరసరావుపేట.

రేడియో

బుధవారం, జనవరి 13

శక 1892 పుష్య 23

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 4—30 వందేమాతరం, నాదస్వరం, 6—00 కార్యక్రమ వివరం, 6—05 సంక్రాంతి పాటలు, 6—10 భక్తిరంజని, 6—40 (గ్రామ సీమలు): పటనం, 7—00 తె. వా., 7—15 సంక్రాంతి పాటలు, 7—30 హిందూస్థానీ సంగీతం, 8—30 వి. వరుసలు: వీణ. మధ్యాహ్నం: 12—05 చిత్రగీతం, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళాసమాజం 1—40 చిత్రగీతం, 1—50 తె. వా., 2—00 మల్లేశ్వరి: సంక్షిప్త శబ్ద చిత్రం. సాయంత్రం: 5—30 విజయవాడ పిల్లల, 5—50 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—30 చిత్రసీమ, 7—45 నాటిక, 8—15 జానపద గేయాలు, 8—30డి. సీతాలక్ష్మి, 9—15 సంక్రాంతి ప్రాముఖ్యం: ప్రసంగం, 9—45 బాబోత్సవాలు: సంగీతరూపకంనుండి గేయాలు—రచన: డి.వి. కృష్ణశాస్త్రి, సంగీతం: రజని, 10—00 సాహిత్య సమాలోచన: మారుతున్న సమాజములో రచయిత (గోష్ఠి), 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 4—30 వందేమాతరం, 6—00 తిరుప్పావై, నవ్యవది, 6—05 ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం 11—45 చిత్రతరంగిణి, 12—00 అయ్యగారి సోమేశ్వరరావు: వీణ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—40 పసిడిపంటలు, 1—50 తె. వా., 2—01 బడేగులాం అలీఖాన్. సాయంత్రం 5—30 ముప్పవరపు పద్మావతి, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 జానపద గేయాలు, 6—45 వెలుగుబాట, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువవాణి, 8—30 వార్తావాహిని, 9—15 కవితాంజలి, 9—45 లలిత సంగీతం, 10—00 సాహిత్య సమారోహ: గోష్ఠి కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే), 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—05 తిరుప్పావై, తిరుప్పళ్ళి ఎళుచ్చి, 6—45 సంగీతానృత్యం: ఓ. శె. పట్టమ్మాళ్, 7—30 శ. ఆర్. లక్ష్మి, టి. శేషన్నలు: వయొలిన్, వి. ఆర్. లక్ష్మీనారాయణన్: మృదంగం, 8—45 చిత్రగానం, 9—15 గీతమంజరి, 9—30 ఎస్. మురుగేశన్: నయొలిన్, 10—00 శ్రీ. పి. ఎస్. కృష్ణమూర్తి. మధ్యాహ్నం: 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రం: 6—30 శాస్త్రీయ సంగీతం, 8—45 చిత్రగానం, 8—30 మల్లికై, 8—45 వాద్య సంగీతం, 11—00 ప్రసార సమాప్తి.

జాతీయ బాడ్మింటన్ పోటీలు :

మైసూర్‌పై తమిళనాడు గెలుపు

గుడివాడ, జనవరి 11 : స్థానిక మునిసిపల్ హైస్కూలు గ్రౌండ్సులో జరుగుతున్న 16 వ జాతీయ బాల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్సులో నిన్న జరిగిన ముఖ్య పోటీలో తమిళనాడు, మైసూరును 26—29, 29—16, 29—17 తో 3 గేములలో ఓడించింది.

తమిళనాడు సెంటర్ లెఫ్ట్ హాండర్ పద్మకుమార్ కదంతొక్కి ఆడాడు. టాస్ గెల్వగా, మైసూరు గెల్వవచ్చునని తోచింది. అయితే గాలి గమనం మార్పువల్ల, టాస్ గెల్చినందువల్ల పెద్దగా కలిసి వచ్చింది లేదు. పైగా తమిళనాడు జట్టులో పద్మకుమార్‌కు తోడుగా ఇద్దరు బాక్స్ ఖలీల్, గణపతి బాగా ఆడారు. మొదటి గేములో మినహా, యస్. యల్. నారాయణ తొట్రుపడగా, సెంటర్ రాధా కృష్ణమూర్తి ఎక్కువగా డిఫెన్సులో వుండవలసి వచ్చింది. మైసూరు రైట్ ఫ్రంట్ ఆటను చిక్కినప్పుడల్లా స్మాషింగ్‌లో రాణించాడు. గెలుపొందిన తమిళనాడు జట్టులోని వారిపేర్లు : షబ్బీ అహమ్మద్, రషీద్, పద్మకుమార్, ఖలీల్, గణపతి.

చిన్న ఉదయమే ఆంధ్ర, మైసూరు పోటీ చూడాలని చాలామంది వచ్చారు. కాని పరిస్థితుల ప్రభావంవల్ల ఈ పోటీ వాయిదా వేయబడి, డ్రాలో మార్పు చేయవలసి వచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్సులో, నిర్ణీత వేళలకు పోటీలు జరుపుట, నిబంధనలు అమలుపరుచుట ముఖ్యమని చెప్పక తప్పదు.

బాలుర పోటీలలో, ఆంధ్ర ప్రముఖంగా వున్నది. పాండిచ్చేరి బాలుర సెంటర్‌కు మంచి భవిష్యం వుంది.

ఇతర ఫలితాలు : సీనియర్స్ : ఆంధ్ర—బీహార్ 29—5, 29—13, రైల్వేస్—బీహార్ 29—11, 29—5, మైసూరు—పాండిచ్చేరి 29—9, 29—16, ఆంధ్ర—పశ్చిమ బెంగాల్ 29—9, 29—8, మహారాష్ట్ర (పూనా)—మహారాష్ట్ర (బాంబే) 29—22, 24—29, 29—22, హైదరాబాద్—బీహార్ 29—17, 29—15, రైల్వేస్—కేరళ 29—11, 29—10. కేరళ—ఢిల్లీ 29—11, 29—11. బాలురు : తమిళనాడు—బీహార్ 29—19, 29—19. యు. పి.—ఒరిస్సా 29—28, 21—29, 29—13. ఆంధ్ర—మహారాష్ట్ర (పూనా) 29—6, 29—3, కేరళ—పాండిచ్చేరి 29—21, 29—23. హైదరాబాద్—పాండిచ్చేరి 23—29, 29—14, 29—27.

గుంటూరు, నర్సరావు పేటల్లో పాలశీతల కేంద్రాల ఏర్పాటుకు కృషి

గుంటూరు, జనవరి 10: రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం జనవరి 8 న, గుంటూరు, నర్సరావుపేటలలో పాలశీతలకేంద్రాల ఏర్పాటుకు కావలసిన స్థల సేకరణ విషయం గురించి రివిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో చర్చలు జరిపారు. నర్సరావుపేటలో స్థలసేకరణ కార్యక్రమం దాదాపు ఆయిపోయినట్లని, గుంటూరులో అనువైన స్థలంకోసం అధికారులు వెతుకుతున్నారని తెలుస్తున్నది.

శీతలగిడ్డంగికార్యాలయాడా ఈకేంద్రంలో ఏర్పాటుచేయబడతాయి. (మ. ని)

ఎక్సైజ్‌శాఖ వికేంద్రీకరణ: శ్రీ విఠల్‌రావు సూచన

విశాఖపట్నం, జనవరి 10: ఇక్కడ జరిగిన జిల్లా జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన విషయాలను సింహావలోకనం చేశారు.

ఎక్సైజ్ కమిషనరు రెవిన్యూ బోర్డు సభ్యుడు శ్రీ ఆర్. విఠలరావు అధ్యక్షత వహించారు. ఆయన ఎక్సైజ్ శాఖ వికేంద్రీకరణను గూర్చి నొక్కి చెప్పారని తెలుస్తున్నది.

జంగారెడ్డిగూడెం సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నిక

కొయ్యలగూడెం, జనవరి 10: జంగారెడ్డిగూడెం సహకార సంఘానికి జరిగిన డైరెక్టర్ల ఎన్నికలో చీఫ్ ప్రమోటర్‌గా శ్రీ జి. నాగచంద్రరావు, డైరెక్టర్లుగా శ్రీయుతులు కె. రంగారావు, పి. గంగరాజు, ఎస్. కోటేశ్వరరావు, వి. రామారావు ఎన్నికయ్యారు. శ్రీ సాలను వెంకట వీరభద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది.

గవరవరం సహకారసంఘం ఎన్నికలు

గవరవరం విశాల సహకార సంఘం ఎన్నికలు శ్రీ సి.ఎం. జయశర్మ అధ్యక్షతన డిసెంబరు 30న జరిగాయి. ఈ క్రింది వారు ఎన్నికయ్యారు.

అధ్యక్షుడు: శ్రీ బొమ్మా అప్పల నాయుడు, ఉపాధ్యక్షుడు: శ్రీ తాండ్ర నారాయణ, డైరెక్టర్లు: శ్రీయుతులు చింతా శివరామయ్య, బొమ్మా లక్ష్మీనారాయణ, కె.ఆర్.వి. బ్రహ్మాజీ, బొమ్మా హనుమంతరావు, నల్లూరి వీరరాఘవులు. (మ.ని)

శ్రీ పి. సి. సర్కార్ మృతికి సంతాపం

రాజమండ్రి, జనవరి 10: అఖిలభారత మ్యాజిక్ సర్కిల్ రాజమండ్రి శాఖ సభ్యుల సమావేశం జనవరి 8 న యిక్కడ జరిగింది. శ్రీ ఎ. సి. వై. రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ ఇంద్రజాలికుడు శ్రీ పి. సి. సర్కార్ మృతికి సమావేశ సభ్యులు గాఢసంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్పతనాన్ని గురించి ప్రసంగించారు. (మ. ని)

శ్రీ తెన్నేటిచే ఎన్నికల ప్రచారం ప్రారంభం

విశాఖపట్నం, జనవరి 11 : హిందుస్థాన్ షిప్‌యార్డు సిబ్బంది సంఘం, హిందుస్థాన్ షిప్‌యార్డు కార్మికసంఘం కార్మిక యూనియన్ భవనంలో లోక్‌సభకు విశాఖపట్నం నియోజకవర్గంనుంచి లిరిగిపోటీచేస్తున్న శ్రీ తెన్నేటి విశ్వనాథాన్ని బలపరచడానికి ఎలెంటర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

శ్రీ విశ్వనాథం మాట్లాడుతూ, మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు, శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరాన్ని గూర్చి వివరించారు.

శ్రీ అన్నె కృష్ణమూర్తి, (షిప్‌యార్డు ఎంప్లాయిస్ నాయకుడు) శ్రీ అప్పలస్వామి, శ్రీ శాంతిజీ, శ్రీ వెంకటరావు, శ్రీ టి. రాఘవాచారి, శ్రీ వి. ఎస్. ఆర్. శాస్త్రి, ఎస్. నాగభూషణరావు, పి. కృష్ణమాచారి ప్రభృతులు ప్రసంగించారు.

కాకినాడ ఆసుపత్రి పిల్లలవార్డులో గదికి ప్రారంభోత్సవం

కాకినాడ, జనవరి 11 : రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి శ్రీ తోట రామస్వామి ప్రభుత్వ ఆస్పత్రి, పిల్లల వార్డులో లయన్సు క్లబ్ సభ్యుడు శ్రీ నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి నిర్మించిన ఎయిర్‌కండిషన్ గదిని ప్రారంభిస్తూ, దాతలు ఆస్పత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లయన్సు క్లబ్బు ఏర్పాటు చేసిన సభలో శ్రీ రామస్వామి మాట్లాడుతూ, 'ఎయిర్ కండిషనింగు' ఆస్పత్రులకు అవసరం అని అన్నారు.

డాక్టర్ డి. వి. రామారావు అధ్యక్షత వహించారు.

డాక్టర్ పి. ఎస్. ఎం. మూర్తి, వైద్యశాఖ ఆనరరీ డైరెక్టరు డాక్టర్ జఫ్రీ, రంగరాయ వైద్యకళాశాల ప్రిన్సిపాలు డాక్టరు పి. సుందరశివరావు ప్రసంగించారు.

గుంటూరు రోటరీక్లబ్‌లో శ్రీ హనుమంతనాయుడు ప్రసంగం

గుంటూరు, జనవరి 11 : పరిశ్రమలలో జపాన్ సాధించిన అభివృద్ధి ప్రశంసనీయమని జిల్లా పోలీసు అధికారి శ్రీ జి. హనుమంతునాయుడు స్థానిక రోటరీక్లబ్ సమావేశంలో పేర్కొన్నారు.

శ్రీ హనుమంతనాయుడు ఇటీవల ఆగ్నేయాసియా దేశాలలో పర్యటించారు. ఆయన తన అనుభవాలను వివరించారు.

డాక్టర్ పి. హనుమంతరావు అధ్యక్షత వహించారు.

ఖీరా రాక్స్ వాడటం సరైన మార్గం

అతి కాధికంగా వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఖీరా స్టీల్ షెల్వింగ్స్ కావాలని ప్రత్యేకంగా కోరుతున్నారు. సొగసైన ఆకారానికి, త్రుప్పు పట్టకుండా కలకాలం మన్నటానికి ఇవి ఎంతోపేరు పొందాయి. అంతే కాక, ఖీరా స్టీల్ షెల్వింగ్స్‌ను, మీ అవసరాలకు అనుగుణ్యంగా అమర్చుకోవచ్చును. వీటివల్ల జాగా కలిసివస్తుంది. నిర్వహణ ఖర్చు లేమీ ఉండవు.



Khira

ఖీరా స్టీల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్

స్వామి వివేకానంద్ రోడ్, కాంతాక్రజ్, బొంబాయి-54

భారతదేశంలోని ప్రముఖ పట్టణాలన్నిటిలో ఖీరా డీలర్ల వద్ద లభిస్తాయి.

ప్రాతినిధ్యం లేని ప్రాంతాలలో డీలర్లు కావాలి

డీలర్లు:

విజయవాడ: శ్రీ రామ కార్పొరేషన్, ఏలూరు రోడ్డు.

విశాఖపట్నం: కేవియర్ ఏజెన్సీస్, 28-16-14, స్టేషన్ రోడ్డు.

పాలకొల్లు: శ్రీ వెంకటేశ్వర ట్రేడింగ్ కంపెనీ, పశ్చిమ గోదావరి జిల్లా

రాజమండ్రి: శ్రీ రామ కార్పొరేషన్ 19-4-18 సీతమ్మపురం.

హైదరాబాద్: మహ్మద్ ఇబ్రహిం అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, 5-8-522, అబిడ్‌రోడ్.

nimas-KSW-

'పంపు సామర్థ్యవంతమైనదిగా, లాభదాయకమైనదిగా భరిక్షించే 'డెట్లా'

కిర్లోస్కర్ 'కెడి' మోనోబ్లాక్ పంపు



ఖర్చులలో ఆదామూలంగా, కిర్లోస్కర్ 'కెడి' పంపు కొనటానికి అయిన ఖర్చు త్వరలోనే కలిసివస్తుంది. అప్పు తీర్చగల స్తోమత చేకూరుతుంది.

ప్రశస్తమైన డిజైను, సౌకర్యవంతమైన నిర్మాణం, దృఢమైన కుదురుబాటు నిర్మాణం వంటి విశేష లక్షణాల వల్ల, కిర్లోస్కర్ 'కెడి' పంపులు ఎక్కువ సామర్థ్యవంతమైనవేగాక, పొదుపుగా పనిచేయగలవు.

కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్. ఉద్యోగ భవన్, తిలక్ రోడ్, పూనా 2

కిర్లోస్కర్ బ్రదర్సు లిమిటెడ్,

338, రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్-3.

ఫాక్టమ్‌ఫాస్‌తో ఎల్లకాలం పుష్కలమైన పంటలే





పెద్దవి, రసవంతమైనవి, ఆరోగ్యవంతమైన కూరగాయలు, మిర్చి, అమ్మకానికిగాని, మీ స్వంత ఉపయోగానికిగాని, సంవత్సరం పొడుగునా, సంకీర్ణ ఎరువు ఫాక్టమ్‌ఫాస్‌తో పుష్కలంగా పండించవచ్చు.

సిఫారసు చేయబడ్డ రసాయన ఎరువుల మోతాదులు. ఎకరాకు కిలోగ్రాములు

పైరు:	ఫాక్టమ్‌ఫాస్ 16 20	మ్యూరియేట్ ఆఫ్ పొటాష్	యూరియా
వంగ, మిర్చి, టొమాటో	110	37	61
కాబేజి, నూల్‌కోల్, కాలిఫ్లవర్	135	45	73

FACT

ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కూర్ లిమిటెడ్.

ఉద్యోగమండల్-కేరళ

ఫాక్ట్ కర్షక బంధు

ఆంధ్రప్రదేశ్ ఏరియా ఆఫీసు. షాపూర్ వాడి, హైదరాబాద్-4

(ప్రాంతీయ కార్యాలయాలు: నిజామాబాద్, వరంగల్, కర్నూలు, నెల్లూరు

aries EKM.FT 155 TL

కనపడుటలేదు



కొంకిమళ్ళ రామారావు జగ్గయ్యపేట ది. 1—1—1971 వ తేదినుండి పై ఫొటో లోని పిల్లవాని ఆచూకి తెలియుటంలేదు. వయస్సు 18 సం. ఎత్తు 5 అడుగులు, చామనచాయ — ఈ పిల్లవాని ఆచూకి తెలిసిన వారు వెంటనే ఈ క్రింది అడ్రస్‌కి తెలియపరచిన తగిన బహుమతివ్వబడును.

బాబూ! నీవుఎక్కడవున్నా వెంటనేయింటికిరావలయును. నీకొరకు తల్లిదండ్రులు బెంగపడి యున్నారు. అవసరమైనచో ఎక్కడవున్నది తెలియపరచిన డబ్బు పంపెదము.

కొంకిమళ్ల లక్ష్మయ్య,
జగ్గయ్యపేట, క్రిష్ణాజిల్లా.

భర్త : నే నెలగా పోతాను. తర్వాత సిగతేమిటని ఏడుస్తున్నాను.

భార్య : ఏంచేస్తాను ! దావొచ్చేదాకా మీ కోసం ఏడుస్తూ, ఇల్లు అద్దెలకి, డబ్బు వడ్డీలకి తిప్పుకుంటూ బతుకుతాను.

ఈ భార్యా భర్తల్ని 'ద్రోహి' చిత్రంలో చూడండి !



దులీప్ ట్రోఫీలో జయసింహా, ఆబిద్ అలి సెంచరీలు

బొంబాయి, జనవరి 11: ఇక్కడ జరుగు తున్న దులీప్‌ట్రోఫీ క్రికెట్ ఫైనలులో, దక్షిణ మండలం, నేటి లంచ్ వేళకు, 3 వికెట్లకు 286 పరుగులు చేయుగా, గెల్పే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.

హైదరాబాద్ కెప్టెన్ జయసింహా 101 తో సెంచరి, అతనికి అండగా నిల్చబడిన ఆబిద్ ఆలి 79 తో లంచ్‌వేళకు బాట్ చేస్తున్నారు. తూర్పు మండలం ఫీల్డర్లు కాచెస్ జారవిడువగా, ఇద్దరూ అజేయంగా నిలబడ్డారు. నిలబడ్డారు. వరం చిట్లి నందున, విశ్వనాథ్ హాస్పిటల్‌లో వున్నందున, పిరిబాటింగ్‌పై పలితంఎక్కువగాఆధారపడింది.

నేటి ఆట ఆఖరుకు, ఆబిద్‌ఆలి కూడా సెంచరి(104) చేయుగా, దక్షిణమండలం విశ్వనాథ్ లేకుండా 451 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్సు ఆధిక్యం పొందింది. ప్రతిగా తూర్పు మండలం 2వ ఇన్నింగ్సులో 48పరు గులకే 4 వికెట్లు పోగొట్టుకుంది.

రైల్వేస్, మైసూరు, మహారాష్ట్ర గెలుపు

హైదరాబాద్, జనవరి 10: ఇక్కడ ఇండోర్ స్టేడియం (ఫతేమైదాన్) లో జరుగు తున్న జాతీయ షటిల్ బాడ్మింటన్ ఛాంపి యన్ షిప్స్ రాష్ట్రవారీ పోటీలలో రైల్వేస్ పురుషులలో, మైసూరు జూనియర్స్‌లో, మహారాష్ట్ర మహిళల విభాగములో ఛాంపి యన్‌షిప్ సాధించారు.

రోమన్‌ఫెంప్ రైల్వేస్ నుండి విరమించు కోటం, డబుల్సులో వెటరన్ నటేకర్ మహా రాష్ట్రకు ఆడగా, హైహాల్డర్సు రైల్వేస్ సీనియర్స్ ఆఖరిపోటీలో మహారాష్ట్రను కొద్దిలో 3—2 తో ఓడించారు.

శోభామూర్తి, లతీఫ్ ప్రతిభవల్ల, మహా రాష్ట్ర మహిళలు ఆఖరి పోటీలో, పంజాబ్‌ను 3—0 తో ఓడించి సులభంగా గెల్చారు.

బాలుర విభాగములో, జూనియర్ ఛాంపి యన్ ప్రకాష్ ప్రతిభతో, ప్రదీప్‌కుమార్, కుమారి మూర్తి తోడ్పాటుతో, మైసూరు ఆఖరి పోటీలో యు. పి. ని 3—0 తో సులభంగా ఓడించింది.

వ్యక్తిగత పోటీలు నేటి నుంచి ప్రారంభ మయినవి. ఉదయం, సాయంత్రం రెండు వేళల పోటీలు జరుగును.

ఇతర వార్తలు

బెంగుళూరులో జరిగిన క్రికెట్ పోటీలో ఇంగ్లీష్ స్కూలు బాలురజట్టు,(322—9 వి. ముగింపు), దక్షిణ మండలం బాలుర జట్టును (181,) ఇన్నింగ్సు తేడాతో ఓడిం చింది.

వాల్తేరులో జరుగుతున్న అంతర్ విశ్వ విద్యాలయ (దక్షిణమండలం) క్రికెట్ పోటీ ఫైనలులో, నిన్న ఆట ఆఖరుకు హైహాల్డర్సు బెంగుళూరు మొదటి ఇన్నింగ్సులో 1!2 పరుగులు చేసింది. ప్రతిగా, మద్రాసు వికెట్లు నష్టానికి 93 పరుగులు చేసిం కృష్ణస్వామి 51 తో అజేయం.

ఇప్పుడు మీరు దగ్గు, గొంతుక నొప్పి కలిగించు క్రిములను సమూల నాశనము చేయగలరు

రెండు విధాల పనిచేయు
డెక్వాడిన్
ఉపశమన మిస్తుంది; త్వరగ నివారణ నిస్తుంది

రెండు విధాల పనిచేయు డెక్వాడిన్ లో మాత్రమే డెక్వాలీనియం క్లోరైడ్ ఉన్నది.
1. అది తక్షణం మీద గొంతుక నొప్పిని ఉపశమింప చేస్తుంది.
2. మీకు చాల వేగ నివారణ కలుగజేస్తుంది.
సదుపాయంగ పది బిళ్ళల స్ట్రిప్ ప్యాక్‌లో దొరుకుతుంది.
దగ్గు, గొంతుక నొప్పులకుండి వేగంగ నివారణ పొందుటకు గ్లాక్సోవారి డెక్వాడిన్ ఆంటిసెప్టిక్ లాపెంజెస్ గ్లాక్సో

ప్రదర్శనములలో గొప్పమార్పు !

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

విశాఖపట్నం మహారాణిపేటలో
(ఫోన్: 5241).
ప్రత్యేకముగా ఎన్నికచేయబడిన సరికొత్త సీట్లు ప్రవేశపెట్టబడినవి.
సా. గం. 6 మరియు 9—15 లకు శని, ఆదివారములు సంక్రాంతి పండుగకు (13, 14, 15 తేదీలు కూడ) ప్రత్యేక మ్యాట్నీ మ. 2—45 లకు.
18—1—71 సా. 6 గం. ఆటతో విశాఖపట్నంలో కడపటి ప్రదర్శనము.

'బర్క్‌లీయే ప్రశస్తమైనది. కమ్మని రుచి, ధారాళమైన పొగ,'

అని అంటారు రాజేష్ ఖన్నా



బర్క్‌లీ తాల్పడం నిజంగా ఆనందదాయకం. మేలిరకం వర్జీనియా పొగాకులను అతి నైపుణ్యంతో మిశ్రమం చేయబడినందునే అది సినీతారలకు ప్రియమైనది. కనుక కమ్మని రుచి, ధారాళమైన పొగ కలిగియుండుటలో ఆశ్చర్యంలేదు.

గరిష్ట ధర 58 పై.కు 10
(స్థానిక పన్నులు అదనం)



చిత్రసీమకు ప్రియమైనది బర్క్‌లీ

BKC-12/R1/69 TEL

రేపే విడుదల!

శ్రీ విజయా టాకీస్ } విజయవాడ
నవరంగ్ థియేటర్ }

కృష్ణమహల్ } గుంటూరు
లీలామహల్ }

నవరంగ్ థియేటర్ } విశాఖపట్నం
లీలామహల్ }

శ్యామలా టాకీస్ } రాజమండ్రి
వీరభద్రా పిక్చర్ ప్యాలెస్ }

విజై టాకీస్ } కాకినాడ
వెంకటేశ్వర టాకీస్ }

కనకమహల్ } నెల్లూరు
లీలామహల్ }

అలంకార్ టాకీస్... తెనాలి

శ్రీ కృష్ణ సినిమా... విజయనగరం

శ్రీ రమామహల్... ఏలూరు

పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్... భీమవరం

నటరాజ పిక్చర్ ప్యాలెస్ } మచిలీపట్నం
కృష్ణ కిశోర్ }

నీలామహల్... గుడివాడ

శ్రీనివాసా మహల్... శ్రీకాకుళం

శ్రీ వెంకటేశ్వర టాకీస్ (థియేటర్ డిలక్స్) } అమలాపురం

నరేంద్ర చిత్రమందిర్... తణుకు

విజయా టాకీస్... తాడేపల్లిగూడెం

శ్రీ ప్రమీలా మహల్... అనకాపల్లి

భవానీ థియేటర్... చీరాల

శ్రీ రామ పిక్చర్ ప్యాలెస్... ఒంగోలు

నవరత్నా టాకీస్... పార్వతీపురం

శ్రీ సుబ్బరాయ పిక్చర్ ప్యాలెస్... పొన్నూరు

రత్నం టాకీస్... పాలకొల్లు

రాజగోపాల పిక్చర్ ప్యాలెస్... రామచంద్రపురం

శాంతి (ఎ.సి) ... హైదరాబాద్

థియేటర్ అంజలి... సికింద్రాబాద్

రాజరాజేశ్వరి టాకీస్... వరంగల్

శ్రీనివాస మహల్ } ఖమ్మంమెట్టు
ప్రభాత్ టాకీస్.... }

అశోక్ టాకీస్... నిజామాబాద్

ప్రతాప్ టాకీస్... తిరుపతి

అలంకార్ టాకీస్... కర్నూలు

నీలం థియేటర్... అనంతపురం

రౌనక్ పిక్చర్ ప్యాలెస్... కడప

ముబారక్ టాకీస్... బళ్లారి

ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్... నంద్యాల

గీతా చిత్రాలయ... గుంతకల్లు

ఉదయం ఆటతో ప్రారంభం

జగపతి ఆర్ట్ పిక్చర్స్

దసరాబుల్లోడు

(పూర్తిరంగుల చిత్రం)

నిర్మాత-దర్శకుడు:
వి.బి.రాజేంద్రప్రసాద్. B.Sc.

పాటలు-మాటలు: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె.వి.మహదేవన్
కెమెరా: ఎస్.వెంకటరత్నం

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE ; ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ ★ Regd. No. H-4

వెకో వారి ఆసవ, అరిష్టములు
వెకోమాదీఫల
వెకోగ్రైప్‌మ్యూర్
రూచి

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 13 విజయవాడ 13-1-1971 బుధవారం 8 పేజీలు: 12 పైసలు

808784

టెలివిజన్ వివాహాలు

ఢిల్లీ, జనవరి 12: తైపేలో (తైవాన్) వివాహమహోత్సవమంతా టెలివిజన్‌లో ప్రసారం చేయగలమంటూ, టెలివిజన్ స్టూడియోలలోనే వివాహాలు జరిపే ఏర్పాట్లన్నీ చేసినట్లు చైనా వార్తాసంస్థ తెలిపింది.

'చైనా టెలివిజన్ కంపెనీ' నూతన సంవత్సరంలో ఈ ఉత్సవ కార్యక్రమం ప్రారంభించి, వివాహ మంత్రాలకు పురోహితులను, బాజా భజంత్రీలను అందరినీ స్టూడియోలలోనే సమకూర్చగలమని, కొత్తగా పెండ్లిండ్లు చేసుకొనే వధూవరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నదట.

పెండ్లిండ్లకు అధికార రీత్యా సాక్షులుగా ఉండగలందుకు జడ్జీలను, ప్రముఖ పౌరులను స్టూడియోవారు ఆహ్వానిస్తారు. వధూవరుల బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి వివాహ మహోత్సవ టెలివిజన్ ప్రసారాలలో పాల్గొన వచ్చును. పెండ్లితోపాటు ప్రచారమూ బాక్యలూ కూడా లభించగలవని వధూవరులకు ఆశ గొల్పుతున్నారు.

కొత్త కాంగ్రెస్‌కే 'కాడి, జోడెద్దుల' చిహ్నం కేటాయింపు

జగ్‌జీవన్‌రామ్ నాయకత్వంలోని పార్టీనే 'నేషనల్ కాంగ్రెస్'గా గుర్తించినట్టు సేన్‌వర్మ తీర్పు

జాతీయపార్టీగా పాతకాంగ్రెస్ పరిగణన : న్యాయస్థానంలో అప్పీలుకు నిజలింగప్ప నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 12: 'కాడి, జోడెద్దుల' చిహ్నాన్ని అధికార కాంగ్రెస్‌కు కేటాయించడానికి నిర్ణయించినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ నేడు ప్రకటించారు. ఎన్నికల చిహ్నం వివాదంపై తీర్పు ప్రకటిస్తూ "ఇండియన్ నేషనల్ కాంగ్రెస్" అంటే శ్రీ జగ్‌జీవన్‌రామ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీయేనని తనకు రూఢి అయినట్టు శ్రీ సేన్‌వర్మ ఉద్ఘాటించారు.

1968 ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ కేటాయింపు) చట్టాన్ని ఆధారం చేసుకుని ఎన్నికల కమిషనర్ ఈ రూలింగ్ ప్రకటించారు. కమిషనర్ తీర్పు 437 పేజీలలో ఉన్నది.

శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా పరిగణించాలని శ్రీ సేన్‌వర్మ ఈ తీర్పులో పేర్కొన్నారు.

శ్రీ నిజలింగప్పవర్గానికి పార్లమెంటులోను, వివిధ రాష్ట్ర శాసనసభలలోను తగినంత బలం ఉన్నది కనుక, జాతీయ పార్టీగా గుర్తించడానికి అవసరమైన అర్హతలను అది కలిగి ఉన్నదని శ్రీ సేన్‌వర్మ పేర్కొన్నారు.

శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్‌కు వేరే ఎన్నికల చిహ్నం తోపాటు, 'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్' పేరుకు భిన్నంగా కొత్తపేరు కేటాయించ బడుతుందని శ్రీ సేన్‌వర్మ వివరించారు.

ఎన్నికల చిహ్నం కేటాయింపునకు గాను, శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్, ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు పెట్టుకోగానే, దీనికి సంబంధించిన అన్ని కార్యాలయాలకు తగు ఉత్తర్వులు జారీ చేయబడగలవని శ్రీ సేన్‌వర్మ అన్నారు.

శ్రీ సేన్‌వర్మ తన తీర్పులో ఇలా పేర్కొన్నారు:

"ఎన్నికల చిహ్నం నిర్ణయించడంలో శ్రీ జగ్‌జీవన్‌రామ్ నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీయే, కాడి, జోడెద్దులు చిహ్నం రిజర్వు చేయబడి ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని నేను గుర్తిస్తున్నాను"

ఎన్నికల చిహ్నం వివాదంపై కాంగ్రెస్ ఉభయ వర్గాల మధ్య దీర్ఘ కాలం సాగిన వివాదం విచారణలో, తాను సేకరించిన సాక్ష్య ప్రమాణాలను బట్టి ఆల్ ఇండియాకాంగ్రెస్‌కమిటీలోను, అవిభక్త కాంగ్రెస్ ప్రతినిధులలోను (ప్లీనరీసభ) అధికార కాంగ్రెస్ మెజారిటీబలం కలిగి ఉన్నదన్న విషయం రూఢి అయినదని శ్రీ సేన్‌వర్మ ఉద్ఘాటించారు.

శ్రీ నిజలింగప్ప ప్రకటన

ఎన్నికల కమిషన్ తీర్పుపై వెన్వెంటనే తమ పార్టీ సముచిత న్యాయ స్థానంలో అప్పీలు చేయగలదని శ్రీ నిజలింగప్ప నేటి సాయంత్రం ప్రకటించారు.

ఎన్నికల కమిషనర్ ఉత్తర్వు 'శుద్ధ తప్పు' అని ఈ విషయంపై "నిర్ణయించే అధికారం ఆయనకు లేదు" అని శ్రీ నిజలింగప్ప పత్రికా విలేఖరులతో గోష్ఠిలో వ్యాఖ్యానించారు.

తీర్పు ప్రతులను, ఉభయకాంగ్రెస్‌వర్గాలకు అంద జేసిన పిదప, ఎన్నికల కమిషన్ కార్యదర్శి శ్రీ ఎ.ఎన్. సెన్ వార్తాసంస్థలకు వాటిని విడుదల చేశారు.

రాష్ట్రాలలో ముస్లింలీగ్ ఎన్నికల సర్దుబాట్లు

బెంగళూరు, జనవరి 12: వివిధరాష్ట్రాలలో ముస్లింలీగ్ విభాగాలు తమతమ రాష్ట్రాలలోని పరిస్థితుల ననుసరించి, జనసంఘ్ మినహా ఇతర ప్రజాస్వామ్య లౌకిక రాజకీయ పార్టీలతో ఎన్నికలపొత్తులను ఏర్పరచుకొనేందుకు అధికారమిస్తూ రెండురోజులపాటు ఇచట సమావేశమైన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ వర్కింగ్‌కమిటీ నేడు ఇచట సమావేశమై తీర్మానించింది.

జనసంఘ్‌తో మాత్రం ఎట్టిపొత్తు పెట్టుకొనరాదని నిషేధంపెట్టారు.

అయితే, రాష్ట్ర లీగ్ పార్టీలు తమతమ నిర్ణయాలను లీగ్ వైస్ ప్రెసిడెంటు మహమ్మద్ ఇస్మాయిల్‌బేగ్ అనుమతిపొంది, ఎన్నికలసర్దుబాటు చేసుకోవలెనని తీర్మానించారు.

లాహోర్‌లో హింసా ప్రజ్వలన: సైన్యం గస్తీ

'టైమ్స్' పత్రిక కార్యాలయం ఆక్రమణకు అల్లరి మూకల విఫల యత్నం

లాహోర్, జనవరి 12: పాకిస్తాన్ టైమ్సు పత్రిక సిబ్బంది, యజమానులకు మధ్య వివాదాన్ని పురస్కరించుకుని లాహోర్‌లో ఖాళ పెద్దయెత్తున హింసా దౌర్జన్యాలు చెలరేగడంతో నగర రక్షణ బాధ్యతను సైనిక దళాలు స్వీకరించినవి.

పత్రిక యాజమాన్య వర్గంతో సంప్రదింపులు విఫలమైన పిదప దౌర్జన్య చర్యలకు ఎగబడిన గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగం జరిపినప్పటికీ పరిస్థితి చక్కబడక పోవడంతో సైనికదళాలు నగరంలో ప్రవేశించి గస్తీ చర్యలు ప్రారంభించాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అబ్దుల్ హాఫీజ్ కర్దార్ 'పాకిస్తాన్ టైమ్సు' కార్యాలయం వెలుపల నిరాహారదీక్ష సాగిస్తున్న ఉద్యోగుల బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు.

బర్తరఫ్ చేయబడిన 41 మంది యూనియన్ సభ్యులను తిరిగి పనిలోకి చేర్చుకొనే విషయంపై జరిగిన సంప్రతింపులు విఫలమైన వార్త వినగానే, ఆగ్రహోశంతో రెచ్చిపోయిన అల్లరి గుంపులు పత్రికా కార్యాలయాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాయి.

నిరాహారదీక్ష సాగిస్తున్న ఉద్యోగులను బలపరుస్తూ, నగర వీధులలో ప్రజలు పెద్ద ఊరేగింపు ప్రదర్శనలు జరిపారు. సంప్రతింపులు విఫలమైన వార్త చేరగానే హింసా దౌర్జన్యాలు తీవ్రరూపం ధరించాయి.

శ్రీ కర్దార్ గడచిన నెల జనరల్ ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీలో ఒక స్థానానికి ఎన్నికైనాడు.

వచ్చే నెల జరుగనున్న ప్రపంచ హాకీ పోటీలకు ఒక జట్టును పంపవలసినదిగా భారత దేశానికి ఆహ్వానం పంపించడంపై కూడా ప్రస్తుతం యిక్కడ ఒక నిరసన ఉద్యమం కొనసాగుతున్నది. శ్రీ కర్దార్ ఈ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.

వామపక్ష పీపుల్సు పార్టీ నాయకుడు శ్రీ జడ్. ఎ. భుట్టో ఈ ఉద్యమానికి చేయూత నివ్వడం మరొక విశేషం. శ్రీ కర్దార్ భుట్టో పార్టీకి చెందినవాడు.

అడ్మిరల్ నందా అక్రా ఆగమనం

అక్రా, జనవరి 12: భారత నౌకాదళాల ప్రధానాధికారి అడ్మిరల్ ఎస్. ఎమ్. నందా నైజీరియా నుంచి నిన్న ఇక్కడికి చేరుకున్నారు. ఘనాలో ఆయన ఎనిమిదిరోజులు పర్యటిస్తారు.

"కాంగ్రెసునుంచి ఇందిరాగాంధి బహిష్కరణ సక్రమంకాదు"

వర్కింగ్ కమిటీ చర్య పార్టీ నియమావళికి విరుద్ధంగా వున్నదని సేన్‌వర్మ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 12: భారత జాతీయ కాంగ్రెసు ప్రాథమిక సభ్యత్వం నుంచి శ్రీమతి ఇందిరాగాంధిని తొలగించడం సక్రమం కాదని సందేహం కలుగుతున్నదని, పార్టీ నియమావళికి, నిబంధనలకు అది అనుగుణం కాదని కూడా సందేహం కలుగుతున్నదని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ శ్రీ ఎస్.పి. సేన్‌వర్మ తన తీర్పులో వివరించారు.

శ్రీమతి ఇందిరాగాంధిని పార్టీ నుంచి "బహిష్కరించిన" సందర్భంలో ఆమెకు పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప పంపిన కొన్ని లేఖలు, ఆమె తన చర్యలను, ప్రవర్తనను విశదీకరించుకుందానికి ఉద్దేశించిన షోకాజునోటీసులుగా గాని లేదా తాకీదులుగా గాని పరిగణించడానికి వీలులేదన్న అభిప్రాయాన్ని శ్రీ సేన్‌వర్మ వ్యక్తపరచారు.

శ్రీమతి ఇందిరాగాంధిని పార్టీ నుంచి "బహిష్కరిస్తూ" వర్కింగ్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వుకూడా పార్టీ నియమావళికి అనుగుణం కాదని శ్రీ సేన్‌వర్మ పేర్కొన్నారు.

క్రమశిక్షణ చర్య ఫలితంగా పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కూడా "దానంతట అదే" కోల్పోవడానికి సంబంధించి పార్టీ నియమావళిలో విస్పష్టంగా ఎట్టి నిబంధన లేదని ఆయన చెప్పారు.

తీర్పు వివరాలు

ఎన్నికల చిహ్నం వివాదంపై తన నిర్ణయాన్ని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నేడు ప్రత్యేక దూత ద్వారా ఉభయ కాంగ్రెసుల అధ్యక్షులకు తెలియ జేశారు.

ఆంధ్రప్రభ సంక్రాంతి సంచిక

సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తేదీ ఆంధ్రప్రభ దిన పత్రిక విశేష సంచికగా 28 పేజీలకు తక్కువ లేకుండా ప్రత్యేక వ్యాసాలతో, చిత్ర పటములతో వెలువడుతుంది. వెల విడిప్రతి 30 పైసలు

మేనేజరు
ఆంధ్రప్రభ

శరణార్థుల పునరావాసానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు

రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి ప్రకటన

హైదరాబాద్, జనవరి 12 : అవసరమైన సిబ్బంది ఐ. ఎ. ఎస్. సీనియర్ స్కేల్ స్థాయిలోని డైరెక్టర్‌తోపాటు పునరావాస వ్యవహారాలకు ఒక ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.

జూబిలీహాలులో పునరావాస వ్యవహారాలబోర్డు 11 వ సమావేశాన్ని ప్రారంభిస్తూ నేడు కార్మిక మంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించ గలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

బర్మా, సింహళం దేశాలనుంచి వచ్చిన 29 వేల మందికి, తూర్పుపాకిస్తాన్ నుంచి వచ్చిన 10 వేల మంది కాందిశీకులకు ఆంధ్రప్రభుత్వం పునరావాసం కల్పించింది. మరొక వెయ్యి కుటుంబాలకు ట్రాన్సిట్ శిబిరాలలో తాత్కాలికంగా వసతి కల్పించారు.

బోర్డు చైర్మన్ శ్రీ తారకేశ్వరపాండే స్వాగతం చెప్పారు. బోర్డు నిర్వర్తించే కార్యక్రమాలు గూర్చి ఆయన వివరించారు.

శరణార్థుల సహకార ఆర్థిక అభివృద్ధి బ్యాంకును నెలకొల్పాలని బోర్డు సిఫార్సు చేసిందని శరణార్థులకు ఉపాధి కల్పించే నిమిత్తం దక్షిణ ప్రాంతంలో అరటితోటలు, వ్యవసాయ భూములను అభివృద్ధి చేసే అవకాశం, ప్రాంతాలు మున్నగు వాటిని పరిశీలించ డానికి ఒక ప్రత్యేక కమిటీని బోర్డు నియమించిందని శ్రీ పాండే చెప్పారు.

1970—71 లో శరణార్థుల సంఖ్య 20,000 వరకు వుండగలదని, సింహళం నుండి 35 వేల మంది రాగలరని అంచనా వేసినట్లు శ్రీ పాండే చెప్పారు.

తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చే శరణార్థులకు, భారత సంతతి వారికి ఉద్యోగాలు యిచ్చేందుకు ప్రోత్సాహక చర్యగా చిన్న పరిశ్రమలకు రు 10 వేలు, పెద్ద, మధ్యతరహా పరిశ్రమలకు రు 15 వేలు యివ్వడానికి సమావేశం నిర్ణయించింది.

జాతీయ బ్యాంకుల ద్వారా లేక యితర ఆర్థిక సంస్థల ద్వారా ఋణాలు సప్లయి చేయడానికి సమావేశం నిర్ణయించింది. తూర్పు పాకిస్తాన్ శరణార్థులకు ఉద్యోగాలు యిచ్చే తోటలకు పన్నులు విధించే వ్యవహారంలో మినహాయింపులు కల్పించాలని కూడా బోర్డు సిఫార్సు చేసింది.

పెడనవద్ద బస్సు ప్రమాదం

పెడన, జనవరి 12: పెడన, చెన్నూరు మధ్య ఒక ప్రయాణీకుల బస్సు ప్రమాదానికి గురి అయినందున 25 మందికి గాయాలు తగిలాయి. వీరిలో నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా వున్నది.

దాదాపు 250 లోక్‌సభ స్థానాలకు పాతకాంగ్రెస్ పోటీ చేసే సూచన

యు. పి. నాయకుడు శ్రీ సి. బి. గుప్త కేంద్ర రాజకీయాలలో ప్రవేశించే అవకాశం

న్యూఢిల్లీ, జనవరి 12 : మధ్యంతర ఎన్నికలలో దాదాపు 250 లోక్‌సభ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగలరని పాత కాంగ్రెసు కార్యదర్శి శ్రీ ఎస్. టి. మిశ్రా నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

తమ నాలుగు పార్టీల ఫ్రంట్ లోని అభ్యర్థులందరూ పిలిక్ లోక్‌సభలోని మొత్తం 520 స్థానాలకు పోటీచేయగలరని ఆయన చెప్పారు.

పాత కాంగ్రెసు పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు రెండు రోజులుగా జరుపుతున్న సమావేశం నేడు ముగిసింది.

పార్టీ అగ్రనాయకులైన శ్రీ మురార్జీ దేశాయ్, శ్రీ సి. బి. గుప్తా, శ్రీ ఎస్. కె. పాటిల్ మొదలైనవారి అభ్యర్థిత్వాలను పార్లమెంటరీ బోర్డు ఆమోదించింది. శ్రీ కామరాజ కూడా తిరిగి లోక్‌సభకు పోటీ చేసే అవకాశమున్నది.

యు. పి. పాత కాంగ్రెసు నాయకుడైన శ్రీ సి. బి. గుప్తా లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యకరమైన పరిణామం అని పలువురు భావిస్తున్నారు. శ్రీ గుప్తా నైనిటాల్ నుంచి కేంద్రమంత్రి శ్రీ కె. సి. పంత్‌తో పోటీచేయగలరని తెలుస్తున్నది. శ్రీ గుప్తాను యు. పి. రాజకీయాలనుంచి తొలగించాలని బి. కె.డి. నాయకుడైన శ్రీ చరణ్ సింగ్ చాలాకాలంగా కోరుతున్నారు. శ్రీ చరణ్ సింగ్ కూడా లోక్‌సభకు పోటీచేస్తే యు. పి. రాజకీయ రంగంనుండి ఈ ఇద్దరి నిష్క్రమణ వలన రాష్ట్ర రాజకీయాలలో కొంత సామరస్య పూర్వకమైన వాతావరణం ఏర్పడగలదని పరిశీలకులు భావిస్తున్నారు.

దక్షిణ బొంబాయి నియోజకవర్గం విషయంపై శ్రీ పాటిల్, శ్రీ ఫెర్నాండెజుల మధ్య ఏర్పడిన వివాదం కూడా పరిష్కారం అవుతుందని పాత కాంగ్రెసు నాయకులు ఆశిస్తున్నారు. ఈ స్థానాన్ని ఎస్. ఎస్. పి. నాయకుడైన శ్రీ ఫెర్నాండెజుకు వదిలి శ్రీ ఎస్. కె. పాటిల్ తిరిగి గుజరాత్‌లోని బనస్కాంత నుండి పోటీ చేయగల అవకాశం ఉన్నది

ఈశాన్య బొంబాయి నుంచి జనరల్ కరియప్ప పోటీ ?

బొంబాయి, జనవరి 12 : ఈశాన్య బొంబాయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనరల్ కె. ఎం. కరియప్ప ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీ చేయవచ్చునని స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ మధుమెహతా నేడు యు. ఎన్. ఐ. విలేఖరికి తెలిపారు.

ఈ నియోజకవర్గం కోసమే జనసంఘం, శివసేన కూడా పట్టుపడుతున్నందువల్ల ఈ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశ్యంతో స్వతంత్ర పార్టీ శ్రీ కరియప్పను సంప్రదించగా పోటీ చేయడానికి ఆయన అంగీకరించారని శ్రీ మెహతా అన్నారు.

11 మంది జూదరుల అరెస్టు

హైదరాబాద్, జనవరి 12 : హైదరాబాద్‌లో బిలిదాల్‌గూడా పోలీసు స్టేషను పరిధిలో ఒక జూదగృహంపై గతరాత్రి పోలీసులు దాడిచేసి జూదగృహం యజమానితోపాటు 7 గురిని అరెస్టు చేశారు. వారివద్దనుండి రు. 614 ల రొక్కం, జూదం సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

అదే రాత్రి మరొక దాడిలో మార్కెట్ ప్రాంతంలో జూదపు గృహంవద్ద నలుగుర్ని అరెస్టు చేసి వారివద్దనుండి రు. 120 లను స్వాధీనం చేసుకున్నారు.

'తెలంగాణా ప్రజాసమితితో ఇక చర్చలకు అవకాశం లేదు'

ఢిల్లీ నుండి రాగానే శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన: రాష్ట్రంలో పెక్కు పరిశ్రమలకు కేంద్రం ఆమోదించినట్లు వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 12 : తెలంగాణా ప్రజాసమితితో తమ పార్టీ ఇంకే సంభాషణలు జరిపే అవకాశం లేదని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడిక్కడ ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరవాత పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ కొత్త కాంగ్రెసు కేంద్ర నాయకులు గాని, తామనుగాని ఆ ధోరణిలో ఆలోచించలేదని అన్నారు.

రాష్ట్రంలో మితవాద కమ్యూనిస్టులతో ఎన్నికల పొత్తును గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, అలాంటి సర్దుబాట్లకు తాను విముఖుడను కానని, అయితే మితవాద కమ్యూనిస్టులు 'చాలా పెద్ద ఆశ'లో వున్నారని చెప్పారు.

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయమై లోగడ 'ఆంధ్రప్రభ'లో వచ్చిన అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి ధ్రువీకరించారు. తక్కిన పేర్లు జనవరి 15న ఢిల్లీ నుండి విడుదల కాగలవని చెప్పారు. తనంతట తాను యిప్పుడు ఢిల్లీ వెళ్లడం లేదని కూడా తెలియ జేశారు.

మితవాద కమ్యూనిస్టులతో ఒక ఏర్పాటు లేనిపక్షంలో కడప స్థానానికి తమ పార్టీ అభ్యర్థినినిలబెట్ట తీరుతుందని ఆయన అన్నారు.

కడప స్థానం యిప్పుడు మితవాద కమ్యూనిస్టుల చేతుల్లో వున్నది.

ప్రత్యేక తెలంగాణా కోసం ఎస్.ఎన్.పి, యింకా యితరులు యిటీవల ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడాన్ని గురించి అడగ్గా అందుకు శ్రీ బ్రహ్మానందరెడ్డి, "వారు ఉభయులూ నాకే కాదు, యధార్థ పరిస్థితులకు కూడా సమానంగానే దూరంగా వున్నారు" అని చెప్పారు.

"ఆ యధార్థ పరిస్థితులు ఏమిటో చెపుతారా?"— విలేఖరి ప్రశ్న.

"ఆ!" అన్నారు ముఖ్యమంత్రి. కృత నిశ్చయంతో, సిగరెట్టు వెలిగిస్తూ ఈనాడు "దేశం ముందున్న సమస్యలు పార్టీ విభేదాలకు అతీతమైనవి. వీటి విషయంలో తమతమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించుకునేందుకు మనం అవకాశం యివ్వాలి. ప్రాంతీయ, మత శక్తి కులతత్వాలకు స్థానం లేదు"— అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

రాష్ట్రపతి కుమారుడు అనకాపల్లి నుంచి కాక, బొబ్బిలి నుంచి పోటీ చేయాలని

(మిగతా 8 వ పేజీలో)

విశాఖ జైలులో నక్సలైట్ మృతి

జైలుచుట్టూ బందోబస్తు

విశాఖపట్నం, జనవరి 12: నేడు యిచట సెంట్రల్ జైలులో శ్రీ బిద్దిక పోలయ్య (వయస్సు 38) అను అండర్ ట్రయల్ ఖైదీ చనిపోయిన మీదట జైలులో కొంత సంచలనం కలిగింది.

గుండెజబ్బు వలన ఇతడు చనిపోయాడని చెప్తున్నారు.

శ్రీ పోలయ్య మరణించిన అనంతరం జైలులోని ఇతర నక్సలైట్ ఖైదీలు భోజనం చేయలేదు. జిల్లా కలెక్టరు స్వయంగా వచ్చి తమ పరిస్థితిని పరిశీలించాలని వారు కోరారు.

జిల్లా కలెక్టరు శ్రీ ఎస్. ఎస్. ఆచంట, పోలీసు సూపరింటెండెంటు, సెంట్రల్‌జైలు సూపరింటెండెంటు తదితర ఉద్యోగులతో కలిసివెళ్లి ఈ సాయంత్రం ఖైదీలను కలుసుకుని వారితో మాట్లాడారు. వారి ఆరోపణలను విని, మామూలు పరిస్థితులను కల్పిస్తామని హామీ యిచ్చారు.

చెన్నారెడ్డిపై తెలంగాణా విద్యార్థుల తిరుగుబాటు

రాజకీయపార్టీగా ప్రజాసమితి మార్పుకు వ్యతిరేకత; కొత్తకాంగ్రెస్‌తో సర్దుబాట్లు కూడదని స్పష్టీకరణ

హైదరాబాద్, జనవరి 12 : హైదరాబాద్ నగరంలో విద్యార్థులు నేడు రెండు వేర్వేరు సమావేశాలు జరిపి, డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వాన గల తెలంగాణా ప్రజాసమితి చర్యలను ఖండిస్తూ తీర్మానాలను ఆమోదించారు.

తెలంగాణా విద్యార్థుల ఫ్రంట్‌కు చెందిన విద్యార్థులు హైదర్‌గూడా లోని తెలంగాణా ప్రజాసమితి కేంద్ర కార్యాలయం వద్ద సమావేశమై కొత్త కాంగ్రెసుతో ఏవిధమైన సర్దుబాట్లు ఉండరాదని తీర్మానించారు. సమావేశానికి శ్రీ మల్లికార్జున్ అధ్యక్షత వహించారు.

తెలంగాణా ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్పు చేయడాన్ని ఈ సమావేశంలో విద్యార్థులు ఖండించారు. ఈ చర్య విద్యార్థుల ఉద్యమాన్ని రూపుమాపి విద్యార్థులలో కూడా రాజకీయాలు సృష్టించడానికి ఉద్దేశించినదని వీరు విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించడానికై శ్రీ కొండా లక్ష్మణ్, శ్రీమతి సదాలక్ష్మి చేస్తున్న కృషిని, వారి త్యాగాలను ప్రశంసిస్తూ వీరు మరొక తీర్మానం కూడా ఆమోదించారు. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో శ్రీ లక్ష్మణ్ నాయకత్వాన గల తెలంగాణా కాంగ్రెస్‌ను సమర్థించాలని ఈ తీర్మానంలో వీరు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రజాసమితి నిర్ణయించిన అభ్యర్థులు ముందుగా విద్యార్థి ఫ్రంట్ ఆమోదం పొందాలని విద్యార్థుల యునైటెడ్ ఫ్రంట్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది.

ఇప్పటికీ సమైక్య రాష్ట్రవాదాన్ని సమర్థిస్తున్నవారు కొంతమంది ప్రజాసమితిలో ఉన్నారని, వీరిని సమితి నుండి బహిష్కరించాలని విద్యార్థులు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ప్రజాసమితి శ్రీమతి ఇందిరాగాంధిని, కొత్త కాంగ్రెస్‌ను సమర్థించరాదని వీరు కోరారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదాన్ని సమర్థించే రాజకీయ పార్టీలతో ప్రజాసమితి ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలని వీరు కోరారు

లోక్‌సభ ఎన్నికలలో కొన్ని స్థానాలను తెలంగాణా విద్యార్థులకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, మరొక తీర్మానం కూడా ఆమోదించారు.

లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులుగా వ్యవహరించాలన్న ఆదేశాన్ని ధిక్కరించిన వారికి మధ్యంతర ఎన్నికలలో ప్రజాసమితి టిక్కెట్‌లు ఇవ్వరాదని విద్యార్థులు కోరారు.

సమావేశం ముగిసే సమయానికి విద్యార్థులు "చెన్నారెడ్డి డౌన్ డౌన్" "ప్రజాసమితి ఒకరి జేబు సంస్థ కాదు" అంటూ నినాదాలు చేశారు.

కళాసామ్రాట్ యస్.వి.రంగారావు ప్రథమ ద్విపాత్రాభినయం ఈ దిగువ కేంద్రములలో
కిలాడీలకు కిలాడీ-జగత్ కిలాడీ
రేపే విడుదల!
ఉదయం ఆటతో

విజయవాడ	—	వినోదా అండ్ రాజకుమారి
హైదరాబాద్	—	సాగర్ అండ్ సుదర్శన్ (ఎర్ కూల్డ్)
సికింద్రాబాద్	—	అలంకార్
విశాఖపట్నం	—	రాజేశ్వరి అండ్ ప్రభాత్
గుంటూరు	—	శేష్‌మహల్ అండ్ రాధాకృష్ణ
రాజమండ్రి	—	వెంకట నాగదేవి
నెల్లూరు	—	న్యూ టాకీస్
కాకినాడ	—	లక్ష్మి
తెనాలి	—	రాజ్యం పిక్చర్ ప్యాలెస్
ఏలూరు	—	వెంకటేశ్వర
విజయనగరం	—	అలంకార్
భీమవరం	—	మారుతి
గుడివాడ	—	వెంకటేశ్వర
తాడేపల్లిగూడెం	—	రేలంగి చిత్రమందిర్
మచిలీపట్నం	—	దుర్గామహల్
తణుకు	—	వీరనారాయణ
బాపట్ల	—	మారుతీరాం
పాలకొల్లు	—	గజలక్ష్మి
అమలాపురం	—	లీలామహల్
అనకాపల్లి	—	రమణ పిక్చర్ పాలెస్
చీరాల	—	గోపాలకృష్ణ
శ్రీకాకుళం	—	ఆంజనేయ
తిరుపతి	—	జి. ఎస్. మహల్
కడప	—	శ్రీ వెంకటేశ్వర
కర్నూలు	—	అలంకార్
అనంతపూర్	—	రామచంద్ర టాకీసు
బళ్లారి	—	ప్రభాత్ టాకీసు
వరంగల్	—	లక్ష్మి
బరంపూర్	-	ఎస్.ఎస్. వి

సాధారణనామ సంవత్సర
పుష్య బహుళ విదియ
1971 జనవరి 13, బుధవారం
విదియ రా. 8-53 వరకు
పుష్యమి ఉ. 8-07
వర్జ్యం: రా 10-0 . మొ 11-46 వరకు

నిద్రలో కొనసాగే యాత్ర

నిద్రలో మనిషి స్థూల శరీరమును విడిచి వివిధ భూమికలలోనికి, లోకములలోనికి ప్రయాణిస్తూ ఉంటాడు. ఈ సమయంలో, అవచేతనా విభాగ శేష మొకటి స్థూల శరీరమును అంటిపెట్టుకొని ఉంటుంది. అప్పుడా భూమికలలోని లోకాలలో సిద్ధి ధ్వనుల్ని చూస్తాం, ... ప్రయాణాల్ని ... పొందుతుంది.
— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 13, బుధవారం

మధ్యంతర ఎన్నికలు: ప్రజల బాధ్యత

మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసు స్వశక్తిమీదనే ఆధారపడి పోటీచేస్తుందనీ, కమ్యూనిస్టు పార్టీతో గాని, ముస్లింలీగ్‌తో గాని చేతులు కలపడం జరగదని శ్రీమతి ఇందిరా గాంధీ ఆదివారం ఆమెను చూచి తమ కష్టాలను చెప్పుకొనడానికి వెళ్ళిన ఢిల్లీ చేనేత పారిశ్రామికుల సమక్షంలో ప్రకటించారు. ప్రధానమంత్రి ఆ ప్రకటన చేయడానికి తగిన సమయం కావచ్చును గాని సందర్భం మాత్రం గాదు. లోక్‌సభ రద్దు అయ్యేవరకూ శ్రీమతి ఇందిరా గాంధీ తన ప్రధానమంత్రి పదవిని నిలుపుకునేందుకు అన్ని రకాల రాజకీయ పక్షాలతోనూ చేతులు కలుపుతూనే వచ్చారు. లోక్‌సభలో మెజారిటీ కొరకు ఆమె మితవాద కమ్యూనిస్టు పార్టీతోనే గాక, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీతో కూడా చేతులు కలిపిన విషయాన్ని ప్రజలు ఇంకా విస్మరించలేదు. కనుక, నేడు కమ్యూనిస్టు పార్టీతో గాని, ముస్లింలీగ్‌తో గాని కొత్త కాంగ్రెసు చేతులు కలపదని ఆమె ప్రకటించినా ప్రజలు ఆ మాట అంత విశ్వసించే స్థితిలో లేరు. ఎన్నికల అవసరార్థం తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ లభించని పక్షంలో శ్రీమతి ఇందిరా గాంధీ కమ్యూనిస్టు పార్టీలతోనే గాదు, ముస్లింలీగ్, అకాలీదళ్ పార్టీలతోనే గాదు, ఏ పార్టీతో అయినా చేతులు కలపగలరని క్రిందటి రెండు సంవత్సరాల అనుభవంపై ప్రజలు గ్రహించారు.

కష్టాలు చెప్పుకుని సహాయం కోరడానికి వచ్చిన ఢిల్లీ చేనేత పారిశ్రామికులకు కొత్త కాంగ్రెసు విధానానికి సంబంధించిన ఈ రాజకీయ ప్రకటన చేయడానికి కారణాలు లేకపోలేదు. శ్రీమతి ఇందిరాగాంధీ గత రెండు సంవత్సరాలుగా అనుసరించుతూ వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను, అవకాశవాద రాజకీయాలను ప్రజలు గ్రహించారు. రానున్న ఎన్నికలలో ప్రజాస్వామిక శక్తులు దేశంలో కమ్యూనిస్టు నియంతృత్వ ధోరణులను ప్రతిఘటించడానికి సంఘటితమైనవి. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఈ పరిణామాలను గమనించారు. అందువల్లనే కొత్త కాంగ్రెసు దేశ విభజనకు దారితీసిన ముస్లింలీగ్‌తో గాని, దేశ భద్రతకు భంగం కలిగిస్తున్న కమ్యూనిస్టు పార్టీతో గాని చేతులు కలపదని ప్రజలకు తెలియజెప్పడానికి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ప్రకటనలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు.

లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలకు విశేష ప్రాధాన్యం వుంది. ఈ ఎన్నికలలో ఏ రాజకీయ పక్షమూ స్పష్టమైన రాజకీయ, ఆర్థిక ప్రణాళికలపై ప్రజల ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా ప్రయత్నించక పోవడం గమనించవలసివుంది. లోక్‌సభ రద్దును సమర్థిస్తూ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ కొత్త కాంగ్రెసు అనుసరించదలచిన సోషలిస్టు విధానాలకు ప్రజల ఆమోదాన్ని పొందడానికీ, ఇకముందు ఎవరినుంచీ అవరోధాలు కలగకుండా ధైర్యసాహసాలతో ప్రజాభ్యుదయ కార్యక్రమాలను అమలు జరపడానికి అవసరమైన బలం సంపాదించడానికే మధ్యంతర ఎన్నికలను జరపవలసి వచ్చిందని ప్రకటించారు. అప్పటివరకూ శ్రీమతి ఇందిరా గాంధీ అమలు జరిపిన సోషలిస్టు విధానాలను ఎవరూ ప్రతిఘటించలేదు. బాంకులను జాతీయం చేసినప్పుడు, రాజభరణాలను రద్దు చేసినప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ చర్యలు న్యాయస్థానాల విమర్శలకే గురిఅయినవి. పార్లమెంటులోనూ, పార్లమెంటు వెలుపలా రాజకీయ పక్షాల ప్రోత్సాహాన్ని శ్రీమతి ఇందిరా గాంధీ పొందలేకపోలేదు. దేశంలో సోషలిస్టు సమాజ స్థాపనకు ఎవరో అడ్డుపడుతున్నారన్న శ్రీమతి ఇందిరా గాంధీ ఆక్రోశం నిరాధారమైనది.

దేశంలో నేడు అన్ని రాజకీయ పక్షాలూ, మత పక్షాలను మినహాయించితే, ప్రజాస్వామిక సోషలిస్టు సమాజ స్థాపనకు కట్టుబడివున్నవి. కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలపై ఆధారపడిన కొత్త కాంగ్రెసు మాత్రమే ప్రజాస్వామిక వ్యవస్థకు భంగం కలిగిస్తున్నవి. సోషలిస్టు సమాజ స్థాపనకు ప్రజాస్వామిక వ్యవస్థ ప్రతిబంధకమైనదని ఈ పార్టీలు భావిస్తున్నవి. కనుకనే, మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామిక పక్షాలు ముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని హెచ్చరిస్తున్నవి. కొత్త కాంగ్రెసు విధానాలకూ, కమ్యూనిస్టు పార్టీల విధానాలకూ వ్యత్యాసం కన్పించదు. ఆ కారణం చేతనే కొత్త కాంగ్రెసు ఇంతవరకూ కేంద్రం లోనూ, రాష్ట్రాలలోనూ కమ్యూనిస్టు పార్టీలతో కలసి పని చేయగలిగింది. ప్రజలు మధ్యంతర ఎన్నికలలో ప్రజాస్వామ్య పక్షాల విజయం చేకూర్చకపోతే దేశాభ్యుదయానికేకాక ప్రాథమిక స్వాతంత్ర్యాలకే ప్రమాదం ఏర్పడుతుంది. రాజ్యాంగాన్ని గాని, న్యాయస్థాన తీర్పులను గాని గౌరవించని పక్షాలకు అధికారం అప్పగించ పెడితే ప్రజాస్వామ్యం మనుగడే దుర్లభమౌతుంది.

వారణాసిలో కాల్పులపై న్యాయవిచారణ

యు.పి. కిసాన్ పార్టీ నాయకుని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 12: వారణాసిలో విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలని యు.పి. కిసాన్ మజ్దూర్ పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర వికల్ యు.పి. ముఖ్యమంత్రికి నేడిక్కడ టెలిగ్రాం పంపారు.

వారణాసిలో కర్ఫ్యూ

వారణాసి, జనవరి 12: నిన్న ఇక్కడ అల్లర్లు జరిగిన ఫలితంగా, విధించిన కర్ఫ్యూ నేడు అంతా అమలులో వుంటుంది.

పట్టణంలో కర్ఫ్యూను నేటి మధ్యాహ్నము ఒంటిగంటనుంచి, రెండు గంటల వరకు సడలించారు.

"కన్పిస్తే కాల్చివేయవలసింది"గా పట్టణంలో ఆజ్ఞలు విధింపబడివున్నప్పటికీ, చాలామంది కొన్ని కొన్ని ప్రాంతాలలో తిరుగుతూ వుండడం కానవచ్చింది.

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు వందమందికిపైగా అరెస్టయినారు..

పట్టణంలో పరిస్థితి మామూలుగావున్నదని, సైనికులు గస్తీ తిరుగుతున్నారని పోలీస్ డి. ఐ. జి. తెలిపారు.

పట్టణంలో శాంతి భద్రతలను కాపాడడానికి ఏడు పటాలాల పోలీసులను ప్రవేశపెట్టారు.

అయితే ఈ రోజు రెండు సంఘటనలు జరిగినట్లు తెలియ వచ్చింది.

లహూరావీర్ కూడలి వద్ద కొంతమంది యువకులు ఒక పోలీసు బృందంపై రాళ్ళు విసిరారు. ఈ సందర్భంలో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు.

మరొక సంఘటనలో ఇక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో వున్న చందౌలి రైల్వే స్టేషన్‌పై రౌడీమూకలు దాడి చేయడానికి విఫల యత్నం చేశాయి.

రాష్ట్రపతి వైద్యునిగా శ్రీ కుటుంబరావు నియామకం

గుడివాడ, జనవరి 12: గుడివాడకు డాక్టర్ గురురాజు గవర్నమెంటు హోమియోపతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు డాక్టర్ ఎం. కుటుంబరావును రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి గౌరవ హోమియో వైద్యునిగా నియమించారు. ఈ నియామకం 1971 జనవరి నుంచి అమలులోకి వస్తుంది.

దక్షిణ భారతదేశానికి చెందిన వైద్యుని ఈ పదవికి నియమించడం ఇదేమొదటిసారి.

డాక్టర్ కుటుంబరావు 1927 లో గుడివాడలో జన్మించారు. ఆయన విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీనుంచి 1956 లో ఎం. బి. బి. ఎస్. పట్టాను తీసుకున్నారు. 1957 లో ఆంధ్ర హోమియో కళాశాలలో చేరారు. కొన్నాళ్ళు వైస్ ప్రిన్సిపాలుగాను తర్వాత 1963 నుంచి ఆ కళాశాల ప్రిన్సిపాలు — అప్పటి నుంచి ఆరెంటింటిగాను పనిచేస్తున్నారు.

వివేకానంద పుణ్యవాణి

శ్రీ ఆకుండి సాతాయ్యణమ్మ

దుర్మతినామ సంవత్సర పుష్య బహుళ సప్తమీ సోమవారం అంటే— 1863 వ సంవత్సరం జనవరి 12 వ తేదీ యావత్ భారతదేశీయులకు మహా పర్వదినమైన పండుగదినం.

అది పూజ్యశ్రీ వివేకానందస్వామి జన్మదినం!

ఆ దైవాంశసంభూతుడు ....

పరమేశ్వర భక్తులైయున భువనేశ్వరీ విశ్వనాథుల జన్మ జన్మాల నోములపంట పరమేశ్వర కరుణా కటాక్ష వీక్షణముల నుండి యుద్భవించిన దివ్యజ్యోతి. వేద శాస్త్రోక్త జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణం. అనేక సహస్ర వర్ష ప్రయత్నఫలమగు భారత జాతీయ పారమార్థిక జీవిత సమీకరణ సంపుటి! .. ధర్మ సముద్ధరణ దీక్షాబద్ధకంకణుడు. ఈశ్వర ప్రేరిత మహావక్త!

ఆకారణజన్ముడు .....

ఇంత అనంతకాలంలో ఘన అనర్ఘ వాఙ్మయాన్ని పరంపరతో వరమువచ్చినమైన సౌందర్యామయవస్తుత్వాన్ని మార్మోగించి దేశ గౌరవ ప్రతిష్ఠల్ని యినుమడింప జేసిన మహనీయుడని చాలామందికి తెల్సు.

కాని... ఈ సమాజంలో అట్టడుగున బడి అరకాలినుంచి ధనవంతుల దౌర్జన్యాలకు బలైపోతున్న దరిద్రుల ఆక్రందనాలను విని — ఎంతో విలపించి, "దరిద్రులే ఆదినుండీ భగవత్కార్యాల నొనర్చడానికి సాధన భూతులవుతున్నారన్న సంగతి మరచిపోకండి. భవిష్యత్తులో ఈ దరిద్రులే మీ కర్తవ్యనియులవుతారు!" అని ధనవంతులందర్నీ హెచ్చరించిన వివేకానందస్వామి ఓ సమతావాది అనే సంగతి నేటి యువతరంలో అధికసంఖ్యాకులకు అంత బాగా తెలియకపోవచ్చు!

నున ప్రధానమైన భారతజాతి గుడిసెలలో కుమిలిపోతోందని ఎంతో బాధపడ్డారు స్వామి. అట్టడుగునుంచి భారతజాతిని చైతన్యవంతం చెయ్యాలని ఆకాంక్షించేరు.

హైందవధర్మాన్ని సంపూర్ణంగా జీర్ణించుకున్న వివేకానందస్వామి, నవభారతం కష్టతీవ్రమైన నాగలిపట్టి దున్నే రైతు కుటీరం గుడిసెలలోంచి — శ్రమజీవులైన కార్మికుల శిల్పి గృహాలలోంచి —వేలు పట్టి బిచ్చవాళ్ల పక్కలలోంచి —చెప్పులు కుట్టే మాదిగలు, సర్వకల్మష ఘనువూడ్చి పరిశుభ్రపరచే పాకీలు—మొదలగు శ్రమజీవుల నివాసాలలోంచి రూపొందించబడాలని ఆశించేరు. కమ్మరి కొలిమి, కుమ్మరి ఆవము, పచారికొట్టు మొదలు ఎంటి వాటిలోంచే నవభారతాన్ని ఆవిష్కరించమన్నారు. భారతీయాత్మతో ఇందుకు పూనుకోవాలని స్వామీజీ ఆశయం!

నాడు సమాజంలో హీనులుగా, నికృష్టులుగా, అంటరానివాళ్ళుగా చూడబడుతూండే హరిజనులు స్వామికి ఆత్మీయులు! క్షేత్రనగరానికి వివేకానందస్వామి విచ్చేసిన సందర్భంలో వారి దర్శనార్థమై ఎంతోమంది ప్రజ లొచ్చేరు. కాని ఎవ్వరూ స్వామి ఆకలి దప్పులను గురించి పట్టించుకోలేదు. కాని ఒక చర్మకారుడు స్వామిదగ్గరకెళ్లి భక్తిపురస్సరంగా నమస్కరించి, "స్వామీ! ... తమ భోజనం గురించి అగ్రకులజులెవ్వరూ ఎందుచేతనో గాని ఏమీ పట్టించుకోలేదు! ... నేను పంచముణ్ణి! — శ్రమకు భోజనం పెట్టడానికి నేను అనర్హుడను. కాని తాము వండుకోడానికి కావలసిన పదార్థాలను, పాత్రసామగ్రిని నేను సమకూరుస్తాను. నాయందు దయయుంచి వండుకొని భుజించండి!" అని ప్రార్థించేడు.

స్వామి నేత్రాలు వికసించేయి. అవి అశ్రుపూరితములయేయి. ప్రేమామృతాన్ని వర్షించేయి! — "బాబూ! ... నీ ఆదరాభిమానాలకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. నువ్వు స్వయంగా చేసి యిస్తే రొట్టెలు వల్లే ఈనాటి నా ఆకలి తీరుతుంది. వేగం చేసి పట్రా. ఏమీ సంశయించకు!" అని ఎల్గాగో అతికష్టంమీద ఆ హరిజనుడిని సమ్మతింపచేశారు స్వామి. ఆ హరిజనుడు వండి తెచ్చిన పదార్థాలను ఎంతో ప్రీతిగా భుజిస్తూ, "సాక్షాత్తూ ఆ దేవేంద్రుడు సువర్ణ పాత్రతో గాని తెచ్చిన అమృతంకూడా యింత మధురంగా వుండదు! వెన్నలాంటి హృదయంగల నీ వంటి సహృదయు లెంతోమంది ఈనాడు గుడిసెలలో కుమిలిపోతున్నారు. సిపంటి వారిని అస్పృశ్యులని, అనాచ్ఛులని నిరసించే వారిని ఈ సమాజంలో అంతరించేయంత వరకూ ఈ దేశం అభ్యున్నతి పొందలేదు!" అని ఎంతో ఆవేశంతో అన్నారు స్వామీజీ. ఇది నూటారు దెబ్బది సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన. అనాటి సాంఘిక వ్యవస్థను స్మరించినప్పుడు ఉందు కాని — ఇలాంటి వ్యక్తులలోని విశిష్టతను పరిశీలించినట్లయితే — వివేకానంద స్వామి ఎంతటి అభ్యుదయవాదులో అవగతమవుతుంది.

దౌర్బల్యాన్ని, దారిద్ర్యాన్ని అంత మొందించడమే హైందవధర్మం! అంతే కాని దీనులను, దరిద్రులను, అజ్ఞానులను, అనాధులను అణచివెయ్యడం హైందవ ధర్మం కానేకాదని పదే పదే వక్కాణించేరు స్వామీజీ.

మతాన్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించి — హిందూధర్మంలోకి కొన్ని సంకుచితమైన భావాలను జొప్పించి —సమాజంలో మూఢ విశ్వాసాలను వ్యాప్తిచేసినవారిని స్వామీజీ చాలా తీవ్రంగా విమర్శించేరు! —"ధర్మం.... కేవలం నిలువని పరమ జుగుప్సాకరమైన మూఢ విశ్వాసాలను సమర్థించుకుంటూ ... మంతులై వుండి కూడా కష్టపడకుండా జీవితాలను పోషించుకుంటూ వ్యయం చేసే పెద్దలుండడం మానవజాతికే సిగ్గుచేటు!" అని సింహగర్జన చేసేరు.

శ్రమజీవుల శ్రమశక్తిని దోచుకుతినే దోపిడీదారుల్ని ఎంతో తీవ్రంగా విమర్శించిన స్వామీజీ హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించిన సన్యాసులలో ఒకరు!

ఒకానొక సందర్భంలో స్వామీజీ — మూఢ విశ్వాసాలతో భీతిల్లిపోయేవాళ్ళ కంటే నాస్తికులే నయమని అన్నారు. ఎందుకంటే నాస్తికులు తమ స్వశక్తిపై తాము ఆధారపడతారు కాబట్టి తప్పకుండా బలవంతులైయు తమ జాతిని, దేశాన్ని కాపాడుకుంటారు!

"శారీరక, మానసిక వ్యాపారాల్నింటికీ అతీతమైన దేవో ఉన్నదని, అట్టి దానిని పొందడమే తమ జీవిత లక్ష్యమని ప్రకటించి, — తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకొనేటందుకు ... మూర్ఖులతోను — శ్రీమంతులుగా పుట్టి పెరిగి ఏపని చెయ్యడం చేతకాని తమ అయోగ్యతను సంగ పరిత్యాగపు ముసుగులో దాచిపెట్టే దౌర్భాగ్యులతోను— మతానికి చెందిన తీక్ష్ణమైన రకాలతో కార్యాన్ని కప్పిపుచ్చే రాక్షసులతోను — ప్రపంచం పేర్లు చెప్పుకొని ఉదరపోషణే స్వార్థాన్ని కప్పుకొనే వాళ్ళతోను — స్వాభిమాన యోగాభిమాన విరక్తి ఎరుగని ఎరవడమే విజ్ఞానమనుకునే వాళ్ళతోను — తమ విశ్వాసములను నిర్బంధించక ఇతరులను నిందించే వాళ్ళతోను ఈదేశం కుళ్ళి కంపు కొడుతోంది!" అని కుళ్ళుకంపు కొడుతున్న ఆ సమాజాన్ని నిర్మొహమాటంగా విమర్శించేరు వివేకానందస్వామి.

"వ్యక్తిత్వం కోలుపోయి ఒక ప్రాయురైవున్న నిర్భాగ్యులందర్నీ చైతన్యవంతుల్ని చెయ్యండి. వాళ్ళకి అన్నము విద్యనొసగండి, వాళ్ళకి మంచి పూహలందించండి ఇంతకు మించి వాళ్ళగురించి మీరింకేమీ చెయ్యనక్కరలేదు. వాళ్లే తమను తాము ఉద్ధరించుకుంటారు. ఈనాడు భారత దేశంలో జరగవలసిన మొట్టమొదటి పనిది!" అని స్వామి ఏనాడో చెప్పేరు.

ఇకపోతే వివేకానందస్వామి యువతరానికిచ్చినసందేశంఅత్యంతవిలువైనది!... "గీతా పఠనంతో కంటే వ్యాయామంతో మీరు పరమార్థానికి సన్నిహితు లవుతారు" అని హెచ్చరించేరు. సాధారణంగా స్వామీజీ యువకులకు వేదాంతం కంటే ముందు శరీర దార్ఢ్యం గూర్చి బోధించేవారు.

తనను సందర్శింప వచ్చిన యువకులనుద్దేశించి స్వామి యిచ్చిన సందేశమిది :

"మనః స్థైర్యాన్ని, ఆత్మైక్యాన్ని చేకూర్చని ధర్మం ధర్మంకాదు.
ధర్మ మంటే ... ?
బలం!
మత మంటే ... ?
శరీర మానసికాధ్యాత్మిక బలం!
పురుషకార విహీనులకు పరమేశ్వరానుగ్రహం లభించదు.
సముద్రమూ ధైర్య సాహసాలతో సాధ్యం.
లేవండి. బలవంతులు కండి.
మహోన్నత హిమగిరి శిఖరంవలె సుస్థిరులై నిలవండి.
పిరికి పందలు కావద్దు.
మే మల్పులం, దుర్బలులం అని మూఢుల్లా దీనంగా విలపించకండి.
అఖండ శక్తి,
అఖండ ధైర్యం,
అఖండ సాహసం,
అఖండ దీక్ష—
ఇవే మనకు కావలసినవి.
వేదాంతం పాపాన్ని ప్రతిపాదించదు.
కాని ... ...
ప్రమాదాన్ని అంగీకరిస్తుంది!
దుర్బలుల మని, శక్తిహీనుల మని, నిర్భాగ్యులమని తలచుట మహా పాపం! ...
దౌర్బల్యమే పతనావస్థలకు హేతువు.
దౌర్బల్యమే పాపకృత్యాలకు ప్రేరణ.
దౌర్బల్యమే స్వార్థపరత్వానికి మూలం.
దౌర్బల్యమే మానవుల్ని తమయథార్థ స్వభావాలకు భిన్నంగా ప్రవర్తింప జేస్తుంది.
కాబట్టి ...
బలిష్టులవ్వండి.
స్వశక్తిపై నిలవండి.
భయాన్ని వదిలిపెట్టండి.
సర్వానర్థాలకు మూలకారణం భయం!
భయమే దుఃఖ హేతువు.
కాబట్టి భయాన్ని విసర్జించండి
దైన్యాన్ని కనబడనట్టు కొండి.
మిమ్మల్ని ... ...
ధీరుల నొనర్చగల మతం,
ధీరుల నొనర్చగల సిద్ధాంతం,
ధీరుల నొనర్చగల విద్య,
ఇవే మీకు కావలసినవి!

మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా కాని మిమ్మల్ని ఏదైతే బలహీనుల్ని చేస్తుందో దానిని విషంవలె విసర్జించండి.
ఇదే సత్యం!
ఇదే వికాస హేతువు!
చెయ్యడం కాక — చెప్పడం అభ్యాసమైపోయింది చాలామంది కీనాడు.
ఇందుకు హేతువు కేవలం దౌర్బల్యమే!
ఇంటేత మీరు ఇనుప కండలతో, ఉక్కు నరాలతో కూడిన దృఢ శరీరులు కావాలి.
వజ్రాయుధ తుల్యమైన మనస్సులు కావాలి!
అత్యంతాధునిక విజ్ఞాన సమున్నతమైన బలాన్ని చేకూర్చుకోండి.
పరమ మూర్ఖులైన శత్రువులపట్ల క్షమ చూపేరో అది మీ దౌర్బల్యంగా వాళ్ళు భావిస్తారు.
సకల ప్రపంచాన్నీ జయించగలిగే టంతటి శక్తి సామర్థ్యాలు మీకున్నప్పుడే క్షమ చూపే అర్హత మీకు లభ్యమవుతుంది.
కాని ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి.
మీకెంత బల సంపన్నత ఉన్నా సత్యమార్గాన్ని వీడకండి.
సత్యాన్ని విడిచిపెట్టి పిరికిపందలు గాను, ఆత్మ వంచకులుగాను జీవించకండి.
ప్రతికూల పరిస్థితుల నెదిరించే ధీర ప్రయత్నమే మీకు ఆత్మోన్నతిని పొందిస్తుంది.
మీ రఖండ బలాఢ్యు లయినప్పటికీ పవిత్ర కోమల మనస్కులై దీనజనోద్ధారకులై తరించండి!"

— ఇదీ పూజ్యశ్రీ వివేకానందస్వామి యువతరాని కిచ్చిన మహత్తరమైన సందేశం! ... ఈ సందేశం మనజాతిని శక్తిమంతంచేసి, గౌరవప్రదంగా జీవింపచేస్తుందనడంలో ఏమీ సందేహం లేదు.

ఆత్మ విశ్వాసం లేని వ్యక్తి — భగవంతునిని విశ్వసించినా ఏమీ ప్రయోజనం వుండదని స్వామీజీ అభిప్రాయం!

ఒక సందర్భంలో స్వామి ఏమన్నారంటే, "మూడు ముప్పది కోట్ల దేవతలమీద నీకు నమ్మకమున్నా, పరదేశీయుల ఆగమసంపళ్ళ క్రొత్తగా జాబితాలో చేర్చిన దేవత లందరిమీదా నీకు విశ్వాసమున్నా నీలోనీకు విశ్వాసం లేకపోతే ముక్తి లేదు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని నీపు సాధించి శక్తిమంతుడవు కమ్ము! ... ఈ దేశంలోని ప్రజలందరికీ ఆత్మవిశ్వాసం, క్రియాశీలత్వం రావాలి! అప్పుడే ఈదేశం అభ్యుదయపథంలో పురోగమిస్తుంది" అని అన్నారు.

వివేకానంద స్వామి - భౌతిక వాదాన్ని ఎన్నడూ పూర్ణవిర్భంగాలో నిరసించలేదు. తమకు తెలియని విషయాల్ని ఏదేశీయులనుండి నేర్చుకోడం నేరంకాదన్నారు!

వారు ఏమన్నారంటే, "మేం నేర్చుకోవలసిన దేదీ లేదనుకొనేవాడు మరణించినవాడితో సమానం! ... మనం అభ్యున్నతి నొందాలి అంటే ఇతరదేశాలనుండి మనం నేర్చుకోవలసిన దెన్నో ఉన్నాయన్న సంగతి విస్మరించకూడదు. వాళ్ళనుండి భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని — అత్యల్ప సాధనాలతో అతి విస్తృత ఫలితాలను సాధించే క్రియాకౌశలాన్ని, ప్రవృత్తి శక్తుల్ని వినియోగించుకొనే నైపుణ్యాన్ని ఇటువంటివే మరికొన్నింటిని నేర్చుకోవాలి.

అయితే నేర్చుకోవాలేగాని అనుకరించకూడదు. ఇతర జాతీయులకు తెలిసిన మంచి విషయాల్ని నేర్చుకో. వాటిని నీలో యిముడ్చుకొని నీ ప్రకృతిని అనుసరించి అభివృద్ధి పొందు. అంతేకాని యితరులుగా మారిపోకు! ... వ్యామోహంతో భారత జాతీయ జీవితంనుంచి బహిష్కృతుడవైపోకు!" అని అన్నారు. వివేకానంద స్వామి మనజాతి కిచ్చిన విశిష్టమయిన సందేశాలలో యిదొకటి!

ఇక పోతే స్వమతానుష్ఠానంతో స్వామీజీ సాధించదలచినది ...
మత విద్వేషంకాదు, మత సహనం!
అన్యమత ధ్వంసం కాదు, తదాశయ గ్రహణం!
శత్రుత్వం కాదు, శాంతియుత సహజీవనం!

మతాహంకార మంటే స్వామికి పరమ అసహ్యం.

స్వార్థపరత్వమే మూలాధారమై, భోగానుభవమే పరమావధియై యుండే దిమతమైనా నాశనంకాక తప్పదని స్వామి హెచ్చరించేరు.

శీలం, హృదయ నైర్మల్యం, సత్యారాధనం, యథార్థ వ్యక్తిత్వం— ఇవే మానవుల్ని అత్యంత శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి.

ప్రతివ్యక్తి తన శక్తిని పరమార్థ శ్రేయస్సుకే ధారపొయ్యాలి.

ఏదేశంలో దారిద్ర్యం విలయతాండవం చేస్తూ ఉంటుందో ఆ దేశం పరమ జుగుప్సాకరమైన బానిసత్వానికి లోనై ఉంటుం దన్నారు స్వామీజీ!

భారతదేశంలో గల కోట్లాది దరిద్రుల ఆర్తనాదాలు స్వామి హృదయాన్ని కలచివేశాయి.

ఆ దయార్ద్ర హృదయుడు, రుద్ధకంఠంతో, "దుర్భరమైన దారిద్ర్యంచే, క్రూరశాసనాలచే అధఃపతితమై యున్న భారత సోదరకోటి సముద్ధరణకై మీ యంతా మనస్ఫూర్తిగా ధారపోయాలి. ... దరిద్రులై, విద్యావిహీనులై ఆకలి కృశించిపోతున్న సోదర భారతీయుల ఆక్రందనాలు మీకు వినిపించ లేదా? .. వారికై పరితపించే హృదయం మీకు లేదా? ఇంటింటికీ తిరిగి వారికి విద్యా బుద్ధులు నేర్పే వోపిక మీకు లేదా? పదే! .. ఈనాడు కాకపోయినా మరొక నాడయినా వీరారు తప్పక గ్రహిస్తారు, ఈ దరిద్రులే మీ కర్తవ్యనీయులని! ... దీన జనోద్ధరణకోసం ఎవని మనస్సు క్షోభిస్తుందో వాడే మహాత్ముడు! — క్షోభించనివాడు మహా దుర్మార్గుడు! ... కోట్లకొద్దీ జనులు ఆకలితో మలమల మాడిపోతూ వుంటే — వారిని క్రీగంటనయినా చూడకుండా — వారి కష్టార్జితంతో పొట్టలు నింపుకుంటూ సకల భోగాలను అనుభవిస్తున్న వారంతా రాక్షసాధములతో సమానం!" అని ఎంతో ఆవేశంతో అన్నారు. ఇట్టి స్వామిని వో అభ్యుదయవాదినా కీర్తించకుండా ఎలా ఉండగలం?

అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఈ పవిత్ర భారత భూమిపై అవతరించిన దైవాంశసంభూతుడు శ్రీ వివేకానంద స్వామి.

మాతృభూమి యొక్క మహోజ్జ్వలమైన ధర్మపతాకను విశ్వవీధిలో విహరింపజేసి — తనలోని దైవాంశ యుక్తశక్తితో నిర్వీర్యమైపోతున్న హిందూధర్మానికి జీవంపోసిన ప్రాణదాత ఆ మహనీయుడు.

ఆ మహనీయుడు 1902 వ సంవత్సరం జూలై నాల్గవ తేదీని తన భౌతిక కాయాన్ని చాలించేడు.

కాని స్వామి వాణి మాత్రం లోకమంతటా మార్మోగుతోంది!

ఆ దైవాంశ సంభూతుని వాణి ...
ఆధ్యాత్మిక గాన విద్యాసాధన విధానము.
విశ్వంల విశ్వగరిష్ఠ ధీరగంభీర నినాదము.
ఆ మహద్వాణి ...
సమస్త ప్రజానీకాన్ని జాగృతపరచే దివ్యవాణి.
అది ...
అభ్యుదయ వాణి — వివేక వాణి!

ఆషామాషీ

"పొంగల్ వచ్చిందంటే ఏదంతంత్రం? ...(అంత్యకంలా పొంగల్ వచ్చింది). నా ప్రత్యేకమేమిటి? ఇక నే పొంగల్ పథ పోయింది......ఏం చెయ్యాలో తోచడం లేదు?... ఏం చెప్పాలో తోచడం లేదు?... ఎటువైపు చూస్తే మాత్రం ఉప్పొంగి పోతుందో ఏది పుంతి?" అని మొన్న ఒకాయన ఎంతో విచారం వెలిబుచ్చారు.

నిజమే మరి. ఆయన చెప్పినట్లు దేశం పొంగల్లో పడిపోయింది. గురజాడ మహాకవి చెప్పినట్లు దేశమంటే మనుష్యులేగా మరి? ప్రతి వ్యక్తి ఉద్రేకంగా ఇదే పొంగల్లో వున్నారంటే ఆశ్చర్యం లేదు ...

కాంతి ఎక్కువ కనిపించడంలేదు ప్రతి ... ఈ ఏడు గింజలు కొంచెం ఎక్కువగా పండినాయని సంతోష పడటానికి ఎక్కడా అవకాశం లేకుండా వుంది. ఎన్ని పండినా ధరలు మాత్రం తగ్గడంలేదు ... మర్మ మెక్కడుందో తెలియడం లేదు ... కడుపునిండా అన్నం తింటేగదా కంటినిండా పెట్టేందుకు తొంగి చూచేది ... ఇది లేక పోవడం వల్ల ఇన్ని పొంగ ముఖాలే తయారవుతున్నాయి.

జరిగిపోయిన సంవత్సరం — మంచిది కాదనీ, పాపాల ముట్ల సంవత్సరమనీ అందరూ చెప్పుకొని ఒక దణ్ణం పెట్టారు. వచ్చే సంవత్సరం మాత్రం ఏం చేస్తుందోనని చాలామంది దిగులు పడుతున్నారు.

తడిబట్టల దణ్ణెం పబొల్లున తెగింది

ఇంకొక సంవత్సరం దాకా వుంటుందనుకొన్న పార్లమెంటు ఒక్కసారి ఎగిరిపోయింది ... తడిబట్టల దణ్ణెం చెప్పకుండా తెగి అన్నీ క్రింద పడిపోయినట్లు తెగి పోయింది పార్లమెంటు ... పాగలి దున్నుతున్న ఎద్దుకు కాలిగోరు పడ్డట్లయింది. పార్లమెంటును రద్దుచేస్తూ ప్రధాని చేసిన సూచనతో దేశమంతా ఒక్కసారిగా గగ్గోలులో పడింది.

కొన్ని రాష్ట్రాలు పార్లమెంటుతో పాటు శాసనసభల్ని కూడా రద్దు చెయ్యమని బయలుదేరడం మరీ విచిత్రంగా వుంది. దీనితో పార్టీలు — క్రొత్త రూపాలు దాలుస్తున్నాయి ... రెండేసీ, మూడేసీ కలిసి — తాత్కాలికంగా కట్టలు కట్టుకుంటున్నాయి ... చుట్టం చూపుగా నన్నా ఒకరి నొకర్ని చూసుకోనివారు నేడు చెట్టాపట్టాలు వేసుకొని బయలుదేరుతున్నారు. ఒకరి కొకరు బహుపరాకులు పలుకుతున్నారు. .

కొన్ని పార్టీలవారు చేతులు జాపి "రండు సోదరులారా! రండు ... మాతో చేరుడు .. దేశ ప్రగతికోసం మన మంతా ఒకటిగా నిలుద్దాం ... ఆలింగనాలలో కరిగిపోదాం ... మాతృసేవలో మునిగిపోదాం" అని స్వాగత వాక్యాలు వినిపిస్తున్నారు.

కొందరు "రండు సోదరులారా! రండు. మన మూడరమూ ఒకట్లే నిలిచి — ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని మళ్లీ రానియ్యకుండా చెయ్యాలి ... అది ప్రజాక్షేమం కోరని పార్టీ ... స్వార్థంతో కూడినపార్టీ! రండు సోదరులారా! మా చేతుల సందియుడు ... భారత స్వాతంత్ర్యాన్ని కాపాడుడు ... ప్రజాస్వామ్యానికి సరిరక్షణ కల్పించుడు" అని మరియొక వైపునుంచి కేకలు వినిపిస్తున్నాయి.

మూడుపోయి ముప్పయి ఎనిమిది పార్టీలు

చిన్నాచ్చ పావస్థలోనే ఈ కేకలు వింటే మతి చలించిపోతోంది. స్వాతంత్ర్యానికి ముందుమూడుగావున్న పార్టీలు— కాంగ్రెసు, ముస్లింలీగ్, కమ్యూనిస్టు — అప్పుడు ముప్పయి ఎనిమిది పార్టీలైనాయి...ఇందులో కొన్ని ఎడమపార్టీలు, కొన్ని కుడిపార్టీలు, కొన్ని తూర్పు పార్టీలు, కొన్ని పడమట పార్టీలు — కొన్ని పూర్వానికి చెందినవి ... కొన్ని అధోగతికి చెందినవి ... వీటిలో మళ్లీ ఒక్కొక్క దానిలో చీలికలు ... పీలికలు ...

అయితే అందరూ 'దేశక్షేమం' అనే జపించేవారే!...స్వార్థాన్ని వర్జించినవారే! ... తమ శక్తిని ఉదా టించేవారే ... అక్రమాలను తరిమి గర్జించేవారే! ... ఎవరిని కాదనడం — ఎవరిని అవుననడం ... ఏదో ఒకటి చెయ్యాలిగా ... కిమ్మనకుండా కూర్చుంటే ఎలా! ...

గోడకు గొబ్బెమ్మలు... గుమ్మాల్లో బంతిపూలు

పొంగల్ పండగముందు ఈ రాజకీయపు పొగమంచు వ్యాపించింది దేశమంతటా! ... ఎన్నికల సంబరంలో సంక్రాంతి వెనుకపడి పోయింది. హరిదాసులకు బదులు ఇంటింటికీ వోట్ల "హరిదాసులు" బయలుదేరబోతున్నారు. ముంగిళ్ల ముందు రంగవల్లులకు, బదులుకూ బదులు — రకరకాల రాజకీయపు ముగ్గులూ వేయబోతున్నారు — ప్రతి పార్టీవారు — రాజకీయ రథాల్ని — సందు సందునా, గొందె గొందెనా పూరేగిస్తున్నారు ...

ఎవరి సిద్ధాంతాలను వారు కొంచెంకొంచెంగా గొబ్బెమ్మలుగా అలంకరించి, వోటర్ల మనస్సులోకుండా, గోడలకు పిడకల్లాగా అంటించి పోతున్నారు .. ఆదివారం పక్షంలో వారు అడక్కుండానే కొంచెం పేరున్న పెద్దల్ని పిలిచి "గుమ్మడి కాయ" దానాలు చేస్తున్నారు. ఏ పార్టీలో చేరితే ఏ చింతా లేదంటూ — బంతిపువ్వులు ఇంటింటా గుమ్మరించి పోతున్నారు...

ఇందిర కల్పించిన దక్షిణాయనం

ప్రధాని చిన్న చిటికె వేసేటప్పటికి రాజకీయ భానుడు ఉత్తరాయణంలోనుంచి దక్షిణాయనం లోకి ఒక్క పరుగు పెట్టాడు. సంక్రాంతి బొమ్మల కొలువు... ఆకన సింపవడంలేదు... లోక్‌సభలో, కొన్ని శాసనసభలలో ఏనాడినాటికి అలంకరించబడిన నడుము క్రొత్త బొమ్మలపండగ వివాద దృష్టితో, గుటకలు మింగుతూ, గుడ్లప్పగించి చూస్తున్నారు భారత ప్రజ లందరూ ...

"ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో, ఎలా పరిపాలిస్తుందో" అన్న సంశయం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణ మేమిటంటే "ఏ ఒక్క పార్టీ మీద ప్రజలకు సరి అయిన విశ్వాసం లేక పోవడమే! — అంటే ఏ ఒక్కపార్టీ స్వంతంగా నిలిచి గెలిచే శక్తి సంపాదించుకోలేక పోవటమే" అన్నారు మొన్న ఒక గృహస్థు.

"అదంతా అనుమానం పెట్టండి ... ఇందిరాగాంధీ పరిపాలన వస్తే 'పేదవాళ్ల రాజ్యం'వచ్చి తీరుతుంది ... అందుకే ఆవిడ అంతగా తంటాలు పడుతోంది — తండ్రి స్వప్నాలు తను నిజం చెయ్యాలని, కూతుళ్లన్నించి సందుకు ఆయన గౌరవంకాపాడి, ఆయన ఆత్మకు శాంతి సమకూర్చాలని చూస్తోంది. ఈ సత్యం తెలుసుకొంటే భారత దేశం బాగుపడుతుంది" అన్నాడు మరో సంసారి!

"సంసారులు ఎన్ని స్వప్నాలు కంటే మాత్రం ఏం లాభం!... రాజకీయాలు రాను రాను వ్యాపారాలుగా మారిపోయినాయి ... "ఎవరు దేశోద్ధారకులో, ఎవరు స్వోద్ధారకులో" తెలియక మోసపోయే పరిస్థితులు దాపురించాయి. కొద్దిమంది మంచి పుద్దేశ్యంతో వుంటే మాత్రం వచ్చే లాభ మేమిటి? ...

అయినా జనం మేలుకొన్నారు ... రాజకీయ ప్రయోజనాలు అర్థం చేసుకొన్నారు. అందువల్లనే ఎవరి ఎత్తులూ ఇన్నాళ్ళలాగా సాగడం లేదు... కులాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన పక్షాలే కొంచెం బలంగా వున్నాయి. పోతే వాటి ప్రాబల్యం అయినా రాష్ట్రాలకే పరిమిత మవుతుంది. కనుక కేంద్రంలో చదరంగం పావులు కావచ్చు గాని — పాలకులు కావడం కష్టం" అన్నాడు మరొక పెద్దమనిషి.

దేశంనిండా స్కీముల పేరిట స్టీమ్ ఇంజన్లు ...

ఎన్నికల హడావుడిలో మంత్రులు—పక్షాలు ప్రజాహిత కార్యాలలో లోకం కల్పించుకోవడమంటూ వుండదు ఎందుకు గెలవాలిగదా! అనే భావంతోనే వుంటారు .. కొత్తవా లొస్తే — మళ్లీ "రెడ్డివచ్చె మొదలాడు" లాగానే వుంటుంది కార్యక్రమం ... సాగలో, సాపలో వున్న పనులు అలాగే వుండిపోతాయి. ప్రస్తుతం వేసిన స్కీములు — ఏమవుతాయో తెలియదు...

ప్రతి పార్టీకీ కొన్ని ప్రత్యేక స్కీము లుంటాయి వాటిని ఎప్పుడు ప్రవేశ పెడదామా! — అనే తొందరలో వుంటారు. అందువల్ల ఇవి ఇన్ని స్కీము లిన్ని రైళ్లలాగా దేశమంతటా సిద్ధమై వున్నాయి ... ఎవరి జెండా ఎత్తితే ప్రజా క్షేమంలోకి పరుగులు తీద్దామని. ఎవరి చేతికి ఏ జెండా వస్తుందో? ఎవరి చేతికి ఏ రథం ఇస్తుందో!

పొంగల్ రోజుల్లో అంతులేని ఆగమ్యం

ఈ పొంగల్ రోజుల్లో ఎక్కడ చూసినా వినపడేది ... వోట్లు ... సీట్లు .. ఇవే జంట ఎవాలే ... వోట్లు ఎవరికి దక్కుతుందో — ఏ సీటు ఎవరికి లభిస్తుందో ఆ భగవంతునికే ఎరుక! దీన్ని బట్టి గాని, సభ్యతా ప్రపంచంలో భారత దేశానికి ఎలాంటి చోటు దొరుకుతుందనే విషయం తేలదు.

ఈ పొంగల్ — ఎన్నికల పోటీలలో కప్పుకుపోయింది ... సిగ్గువేసి పండుగ ప్రక్కకు తప్పుకు పోతోంది.

—రాఘూతు

శ్రీ హీత్ రాకవల్ల భారత్, బ్రిటన్‌ల స్నేహసంబంధాల పెంపుదల

న్యూఢిల్లీ, జనవరి 12: బ్రిటిష్ ప్రధాన మంత్రి శ్రీ ఎడ్వర్డ్ హీత్ భారత్‌లో నాలుగు రోజులు గడిపిన అనంతరం నేటి ఉదయం సింగపూర్ బయలుదేరి వెళ్లారు.

విమానాశ్రయంలో శ్రీ హీత్‌కు ప్రధాని శ్రీమతి ఇందిర, ఆమె మంత్రివర్గ సహచరులు, బ్రిటిష్ హైకమిషనర్ వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులు వీడ్కోలు ఇచ్చారు.

శ్రీ హీత్ విమానాశ్రయంలో మాట్లాడుతూ, శ్రీమతి గాంధీతో తానుజరిపిన సంభాషణలు "ప్రయోజనకరం"గా వున్నాయని అభివర్ణించారు.

"మనం జరిపిన సంభాషణలు ఎంతో విలువైనట్టివి. మన ఉభయ దేశాలు అనుసరించే విధానాలపైన వీటి ప్రభావం ఎక్కువగా వుండగలదని విశ్వసిస్తున్నాను. మారుతున్న కాలాని కనుగుణంగా మనమధ్య నూతన సంబంధాలు ఏర్పడుతున్నాయనే ప్రాతిపదికపై మనం కృషి చేస్తున్నాము" అని శ్రీ హీత్ శ్రీమతి గాంధీతో అన్నారు.

"సమస్యలను బాగా అవగాహన చేసుకొని" తాను వెళ్తున్నానని ఆయన అన్నారు. "మేము అనుసరిస్తున్న విధానాలను గురించి కూడా నేను మీకు వివరించి చెప్ప గలిగానని భావిస్తాను. మన ఉభయ దేశాలమధ్య, ప్రజలమధ్య ఇదివరకే నెలకొనివున్న ప్రగాఢ స్నేహం, నా ఈ రాకవల్ల మరింత పటిష్ఠమవుతుంది కాగలదని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు

శ్రీమతి గాంధీ మాట్లాడుతూ, ఉభయ దేశాలమధ్య స్నేహ సంబంధాలు వుండడం అత్యవసరమని అన్నారు. శ్రీ హీత్ రాకవల్ల భారత — బ్రిటన్‌ల మధ్య సహకారం మరింత పెంపొంద గలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తపరిచారు.

గ్రహబలం

14-1-71 గురువారం

పుష్య బహుళ తదియ రా|| 10—38 ఆశ్లేష పగలు 10—14, రవి మకరరాశి ప్రవేశం పగలు గం. 3—8, మకర సంక్రాంతి ఉత్తరాయణ ప్రారంభం, ఈరోజు దాన ధర్మాచరణము తప్ప తక్కిన సర్వ కార్యములు విడుచుట మంచిది.

మేషం: క్రమదాయాదులతోకూడిన కార్యక్రమాలు, తీవ్రాలోచనలు, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం, బంధు మిత్రుల భారం, సంభవం. అశ్విని వారికి వోర్పు అవసరం.

వృషభం : కుటుంబ సమస్య లుంటాయి. శత్రు, రోగ రుణాలను గూర్చిన ఆలోచన లుంటాయి. సాహస కార్యాలు అనుకూలిస్తాయి. కాని, సుఖశాంతులు తక్కువ. వృత్తిలో శ్రమ ఎక్కువ.

మిథునం : శత్రు పరాజయం, వ్యవహారానుకూలత, వృత్తి ఉద్యోగాలలో ఆదాయం, కీర్తి ప్రతిష్ఠల వృద్ధి, సంఘంలో మాట పలుకుబడివల్ల కార్యసాధన.

కర్కాటకం : ఉదయం ఉన్న అనుకూలతలో ముఖ్య కార్యక్రమాలు చూసుకోండి. పోను పోను కుటుంబ, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మాటలలో పొరపాట్లు రానీయకండి.

సింహం : నిలకడలేని కార్యక్రమాలు, త్రిప్పట, ప్రయాణ తొందరలు, పట్టుదలలు, అధిక వ్యయం సంభవం. మఖ వారికి వోర్పు మంచిది.

కన్య : గుప్త మార్గాలద్వారా ధనాదాయ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయాణావకాశాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ.

తుల : అనుకూలమైన రోజు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. సంఘ కార్యక్రమాలలో గౌరవం విలువ వుంది. యత్న కార్యాలు ఫలిస్తాయి.

వృశ్చికం : వృత్తి ఉద్యోగాలలో అదృష్టం కలిసివస్తుంది. గుప్త మార్గాలద్వారా ధనాదాయం ఉంటుంది. సంఘ, ధర్మ కార్యాలలో శ్రద్ధ చూపుతారు.

ధనుస్సు : ఉదయం ముఖ్యమైనయిన పనులు ముగించండి. ఆ తరువాత ఆలోచనలలో కాలం వృథా అవుతుంది. బరువు బాధ్యతగల పనులు విరామ కలిగిస్తాయి. మూల వారికి వోర్పు అవసరం.

మకరం : ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆశించిన ఫలితాలు తారుమారు కావచ్చును! శ్రమ, త్రిప్పట ఎక్కువ. ధనవ్యయం సంభవం. శ్రవణం వారికి మెలకువ అవసరం.

కుంభం : కళత్ర మూలక సమస్య లెక్కువ, ఆరోగ్యం సాధారణం. ... ఉంటారు. సంకోచ లేని కార్యక్రమాలు వద్దు. చిరాకు సంభవం.

మీనం : సంతానపర సమస్య లుంటాయి. కాని, ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. వ్యవహారంలో ... సంభవం.

చిత్రజగత్తు

'ప్రతివాడూ 'ప్రజల కనీస అవసరాలు' అంటూ వుంటారే — అవేమిటో నాకు అంతుపట్టడం లేదు!'

'ఏవైతే మనకెందుకూ! మనల్ని గెలిపిస్తే అవి తీరుస్తామని గట్టిగా వాగ్దానాలు చేసేస్తేపోలా?'

ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ బలం తగ్గే సూచన

హైదరాబాద్, జనవరి 12 ఆంధ్రప్రదేశ్‌లో మధ్యంతర ఎన్నికల తరవాత పరిస్థితి ఎలా ఉంటుందని అంచనావేస్తే లోక్‌సభలో కొత్త కాంగ్రెస్‌కు ఇప్పుడున్నసభ్యత్వంకంటె తక్కువ ఉండవచ్చునని తోస్తున్నది

ఇందుకు రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

మొదటిది—తెలంగాణా ప్రజాసమితి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి ప్రత్యేకరాష్ట్రం సమస్యపై ఎన్నికలలో పోరాడాలని నిర్ణయించుకోడం

పాతకాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘం, ఎస్ ఎస్ పిలు ఒక ఫ్రంట్‌గా ఏర్పడడం రెండవది

ఎన్నికలలో తాను పోటీ చేయనని ప్రకటించిన శ్రీ ఎన్ సంజీవరెడ్డి ఫ్రంట్ తరపున ప్రచారానికి నాయకత్వంవహించవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో 41 లోక్‌సభ స్థానాలున్నాయి ఇందులో 27 ఆంధ్రప్రాంతానికి, 14 తెలంగాణ ప్రాంతానికి చెందినవి

తెలంగాణా ప్రాంతం 14 స్థానాలలో కొత్త కాంగ్రెస్11 వీరిలో సుమారు 4గురు మాత్రమే సమైక్యవాదులు 7గురు ప్రత్యేక వాదులు పాత కాంగ్రెస్ 1 ఇండిపెండెంట్లు 2

ఈ చివరి ముగ్గురు కూడా ప్రత్యేకవాదులే రద్దు అయిన లోక్‌సభలో 41 మందిలోను 23 మంది, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా శ్రీమతి ఇందిరాగాంధి విధానాలను బలపరచేవారే మధ్యంతర ఎన్నికల తరువాతఆంధ్రప్రదేశ్‌లో ప్రధానిని బలపరచేవారు ఇందరు ఉండరనేది దాదాపు ఖాయం

తెలంగాణా ఉద్యమం

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమై దాదాపు రెండేండ్లయింది

అయిదేండ్లలో తెలంగాణా ఏర్పాటును ఆలోచించగలమని ఈ లోగా ఎన్నికలలో కొత్త కాంగ్రెస్‌తో సమితి సహకరించవలసినదని ప్రధాని చేసిన ప్రతిపాదన డాక్టర్ చెన్నారెడ్డి ఈ నెల మొదట్లో సమితి కార్యవర్గానికి తెలిపారు కాని కార్యవర్గం దానిని తిరస్కరించింది సమితిని రాజకీయ పార్టీగా మార్చారు ఎన్నికలలో స్వంత చిహ్నంపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు

సమితి కౌన్సిల్ ఒక తీర్మానం కూడా చేసింది అభ్యుదయ కరమైన, నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునే ఏ ప్రభుత్వాన్నైనా అయినా కేంద్రంలో సమితి సమర్థిస్తుందని స్పష్టంగా పేర్కొన్నది ప్రస్తుతం లోక్‌సభలో సమితి సభ్యులు కొత్త కాంగ్రెస్ సభ్యులుగానే కూచుంటున్నారు రేపు అలాకాదు ప్రత్యేక పార్టీగా ఉంటారు ప్రత్యేక తెలంగాణా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకోమని వారు ప్రధానిపై ఒత్తిడి తేవచ్చు.

పైగా ఫ్రంట్ కూడా అభ్యుదయకర విధానాలనే అనుసరిస్తామని ప్రకటించడంవల్ల ప్రత్యేక రాష్ట్రానికి సుముఖంగా ఉండే ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూడా సమితి బలపరచవచ్చు

ఈ విధంగా చూస్తే తెలంగాణాలో 14 స్థానాలకు సమితి—కొత్త కాంగ్రెస్‌ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది

ఎన్నికల రంగంలో దిగాలని చూసే ఇతర పార్టీలు కూడాతెలంగాణాలో ఉన్నాయి శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణా కాంగ్రెస్ ఒకటి జనసంఘ ఒకటి

తెలంగాణా ప్రజాసమితి రాజకీయ పార్టీగా రూపొందిన ఫలితంగా, పాత కాంగ్రెస్, ఎస్ ఎస్ పి, రిపబ్లికన్ పార్టీలకు చెందిన ప్రత్యేక వాదులు కలిసి కొన్ని తెలంగాణా స్థానాలకు పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు

మజ్లిస ఇత్తెహాద్—ఇ—ముస్లిమీన్‌పార్టీ ఒకటి ఉన్నది స్థానికంగా పలుకుబడిగలపార్టీ

ఈ పార్టీలు పోటీ చేయనూ వచ్చు ఒకటి, రెండు సీట్లు గెలుపొందనూవచ్చు మొత్తం మీద నీవా—నేనా అనే పోటీ కొత్త కాంగ్రెస్, తెలంగాణా ప్రజాసమితి మధ్యనే 14 స్థానాలలో 7 స్థానాలు సులభంగా తెలంగాణా ప్రజా సమితి కైవసం చేసుకోవచ్చు ఇరకా ఎక్కువ స్థానాలు సంపాదిస్తుందా, సంపాదిస్తే ఎన్ని— అనేది అది ఒక సంస్థగా అవకాశాన్ని వినియోగించుకోవడంపై ఆధారపడి ఉంటుంది

ఒకప్పుడు తెలంగాణా, కమ్యూనిస్టులకు బలమైన స్థానంగా ఉన్నది 1952 ఎన్నికలలో వారు 12 అసెంబ్లీ స్థానాలు, నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు చేజిక్కించుకున్నారు

1957లో 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు సంపాదించుకున్నారు 1962లో 9 అసెంబ్లీ స్థానాలు, 2పార్లమెంటు స్థానాలు గెలుచుకోగా, 1967లో 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే పొంద గలిగారు పార్లమెంటుస్థానాలు దక్కలేదు వారి కిప్పుడు అకస్మాత్తుగా అనుకూల వాతావరణంఏర్పడడం కాని, వారి బలం పెరగడంకాని జరిగిన సూచన లేవీ లేవు

ఆ రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచనాకారులు, ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణా ప్రజాసమితి వాదనలను, అంచనాలను అతిశయోక్తి తిరస్కరిస్తున్నారు ఇటు హైదరాబాద్, సిద్దిపేట ఉప ఎన్నికలలో సమితి గెలుపొందడం ఏదో యాదృచ్ఛికంగా సంభవించినదేకాని తెలంగాణా ప్రజల నిజమైన అభిప్రాయం కాదని ముఖ్యమంత్రి వాదం

ఆంధ్ర ప్రాంతం

ఈ ఆంధ్ర ప్రాంతంలో పరిస్థితి—పాత లోక్‌సభలో కొత్త కాంగ్రెస్, ఫ్రంట్‌ల బలాబలాలు సమానంగానే ఉన్నాయి కొత్త కాంగ్రెస్ 12 స్థానాలు, పాత కాంగ్రెస్9, స్వతంత్ర3 ఎవరికి వారు తమ పరిస్థితిని మెరుగు పరచుకోడానికి యత్నిస్తున్నారు కొత్త కాంగ్రెస్ 23 స్థానాలు, పాత కాంగ్రెస్ సుమారు 20 స్థానాలు కాంక్షిస్తున్నవి

ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేము కోస్తా ప్రాంతంలో కొత్త కాంగ్రెస్ బాగా స్థానాలు సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి కాని రాయలసీమలో అంత అవకాశాలు లేవు మొత్తం మీద చూస్తే ఆంధ్ర ప్రాంతంలో కొత్త కాంగ్రెస్, పాతకాంగ్రెస్ పైన ఏ కొద్దిగానో మెజారిటీ సంపాదించుకోవచ్చు

శ్రీ బ్రహ్మానందరెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగా మంచి అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు కొత్తకాంగ్రెస్ వారు, ఈ అభివృద్ధిని ప్రచార సాధనంగావినియోగించుకోవచ్చు

కాని ఫ్రంట్ దొరకడంవలాకాదు రాష్ట్రంలో సాధించిన విజయాలను కాక, కేంద్రంలో పరిస్థితిని ఆసరాగా తీసుకుంటుంది ఇక్కడే శ్రీ సంజీవరెడ్డి, శ్రీ బ్రహ్మానందరెడ్డి ఒకరిపై ఒకరు తమ చాతుర్యాన్ని ప్రయోగించుకోవలసిఉన్నది

విశాఖలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శ్రీ తెన్నేటి విశ్వనాధానికి కొత్త కాంగ్రెస్ పోటీ పెట్ట దలచుకోలేదు

ఒంగోలు, శ్రీకాకుళంల నుండి స్వతంత్ర పార్టీ నాయకులు వరుసగా శ్రీ ఎన్ జి రంగా, శ్రీ గౌతు లచ్చన్న పోటీ చేస్తున్నారు విజయవాడ, గుంటూరుల నుండికేంద్రమంత్రులు వరుసగా డాక్టర్ కె ఎల్ రావు, శ్రీ కె రఘురామయ్య పోటీచేస్తున్నారు

పైగా ఆంధ్రప్రాంతంలో మితవాద కమ్యూనిస్టులు పోటీచేస్తున్న 8 నియోజకవర్గాలలో విజయవాడ, గుంటూరు ఉన్నాయి

రాష్ట్రపతి కుమారుడు ఆంధ్రప్రదేశ్ నుండి కొత్త కాంగ్రెస్ టిక్కెట్టుపై పోటీ చేసే సూచన ఉంది

కమ్యూనిస్టులతో పొత్తు లేదని ప్రధానమంత్రి ప్రకటించినప్పటికీ, ఒకటి రెండు నియోజకవర్గాలలో వారితో స్థానిక సర్దుబాట్లకు అవకాశం లేక పోలేదు

భర్త: నాను దొంగొచ్చాడు నన్ను చంపేకాడు గుండెల్లో గునపం పెట్టి పొడిచేశాడు. నిజంగానే చస్తున్నా!
భార్య: మీకు పిచ్చిగానీ పట్టిందా ఏం? కలగన్నారా? దుక్క మొక్కలాగా వుండి చచ్చా నంటారేమిటి?
ఈ భార్యా భర్తల్ని 'ద్రోహి' చిత్రంలో చూడండి!

RAJASTHAN STATE LOTTERIES

11-1-1971 తేదీని జరిగిన

తెలుబ్ డ్రా ఫలితం

ఒక బహుమతి రు 1,000 — నెం A-251362

4 బహుమతులు ఒక్కొకటి రు 500— B-129661, C 389816 D-445322 E-302675

... బహుమతులు ఒక్కొకటి రు 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబరువచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్

ప్రజాస్వామిక పక్షాల ఫ్రంట్ జాబితా తయారీలో ఆలస్యం

నెలాఖరులోగా అభ్యర్థుల నిర్ణయం పూర్తి కాదని శ్రీ నీలం సంజీవరెడ్డి వెల్లడి

హైదరాబాద్ జనవరి 12 పాత కాంగ్రెస్, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఇతర పార్టీల అభ్యర్థుల జాబితా ఈ నెలాఖరులోగా తయారు కాదని పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీనీలంసంజీవరెడ్డి నేడిక్కడఅన్నారు

ఈ పార్టీలన్నీ ఈ నెల 16 వ తేదీ సమావేశం కానున్నాయని, ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఇక్కడ విలేఖరులతో అన్నారు స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ రంగా ఒంగోలు నుంచి పోటీచేయాలనుకుంటున్నారు ఆ స్థానానికి సంబంధించి చిక్కేమీ లేదు

శ్రీ పి వి జి రాజు కోరితే పార్టీ టికెట్‌పై విశాఖనుంచి పోటీ చేయడానికి అనుమతించగలమని శ్రీ రెడ్డి అన్నారు

లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో అటు కొత్త కాంగ్రెస్‌కు గాని, ఇటు ప్రజాస్వామిక పక్షాలఫ్రంటుకు గాని, మెజారిటీ రాకపోవచ్చునని బహుశా ఈ రెండు పక్షాలకు లోక్ సభలో సమానబలం ఉండవచ్చునని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు

కొత్తగా ఏర్పడిన తెలంగాణా ఫ్రంట్‌లో తమపార్టీ వాదులు పాల్గొనే విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించి, ప్రత్యేక తెలంగాణాను తమ పార్టీవాదులు సమర్ధించే విషయమై తీవ్రంగా ఆలోచించలేదని అన్నారు తాను సమగ్ర రాష్ట్రాన్ని కోరతానని, అయితే, వేర్పాటు తప్పనిసరి అయితే సుహృద్భావంతో విడిపోవటం మంచిదని, ఏ మయినప్పటికీ దేశ వ్యవస్థని దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలోనిర్ణయంతీసుకోవాలిఅయనఅన్నారు

కె. సి. పంత్‌తో లోక్‌సభకు శ్రీ గుప్తా పోటీ

న్యూఢిల్లీ జనవరి 12: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తా నైనిటాల్ నియోజకవర్గంనుంచి లోక్‌సభ స్థానానికి కేంద్ర హోంశాఖ స్టేట్‌మంత్రి శ్రీ కె. సి. పంత్‌తో పోటీ చేయగలరని ఏ. ఐ. సి. సి.(పాతకాంగ్రెసు) అధ్యక్షుడు శ్రీ జనార్దన్ నేడు వెల్లడించారు.

యు. పి. శాసన సభకు లోగడ మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే జనరల్‌ఎన్నికలలో శాసనసభకు తాను తిరిగి పోటీ చేయనని శ్రీ గుప్తా ప్రకటించి ఉన్నారు. శ్రీగుప్తా ప్రస్తుతం నైనిటాల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జగ్జీవన్‌రామ్‌ను నిజలింగప్ప పరామర్శ

న్యూఢిల్లీ, జనవరి 12: పాతకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప, నేడు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్‌రామ్‌ను కలుసుకొని, ఆయన ఆరోగ్యాన్ని గురించి పరామర్శించారు.

శ్రీ జగ్జీవన్‌రామ్ ఆరోగ్యం మెరుగయిందని, అయితే, ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేయబడినాయని శ్రీ జగ్జీవన్ రామ్ నివాసంలో ఒకరన్నారు.

ఏలూరు, జనవరి 12: ఏలూరు సర్ సి ఆర్. రెడ్డి కళాశాల సంక్రాంతి సెలవం అనంతరం 1971 జనవరి 21 వ తేదీన తెరువబడుతుందని ప్రిన్స్‌పాల్ తెలియచేస్తున్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

అభిలషిస్తున్నట్లు అయితే కొత్త కాంగ్రెసు అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది

రు 5 కోట్లతో రక్షణ ఉత్పత్తి కేంద్రం

రు 5 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ వద్ద, రక్షణ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి అయిన 'భారత డైనమిక్స్' నెలకొల్పబడుతుందని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి తెలియ జేశారు.

విశాఖపట్నంల వద్ద జింక్‌శుద్ది కర్మాగారం స్థాపించడానికి కూడా కేంద్రం అనుమతించినదని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు ఇందుకు అవసరమగు ఆర్థిక సదుపాయం కూడా కలిగించినదని అన్నారు

రామగుండంవద్ద దుక్క ఇనుము ఫ్యాక్టరీ

రు 2 5 కోట్ల పెట్టుబడితో రామగుండం వద్ద దుక్క ఇనుము ఫ్యాక్టరీ స్థాపించడానికి కూడా కేంద్రం అనుమతించినదని ముఖ్యమంత్రి ప్రకటించారు

"నేను ఇంతకు ముందు చెప్పినట్లు, టైర్, ట్యూబ్ ఫ్యాక్టరీ సెంట్రల్ జిల్లాలో ఒక చోట స్థాపించబడుతుంది రు 7, రు 8 కోట్లతో కూడిన నైలాన్ ఫ్యాక్టరీకి కూడా మరో ఎది రోజులలో అనుమతి లభించగలదు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో దీనిని నెలకొల్పుతున్నాము రాయలసీమలో అనువైన చోట దీనిని స్థాపించడం జరుగుతుంది"— అని శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరించారు

జనపనార మిల్లులు

రాష్ట్రంలో జనపనార ఫాక్టరీలను ప్రారంభించే సందర్భంగా శ్రీ ముఖర్జీ నాయకత్వానగల కేంద్ర బృందం యిప్పుడు నగరంలో ఉన్నదని ఆయన తెలియ జేశారు



ఇతర డస్ట్ టీల అన్నిటికంటె ఎక్కువ కప్పుల టీ ఇచ్చును

నేడే వాడి చూడండి. ఇతర డస్ట్ టీలన్నింటికంటె ఎక్కువ కప్పుల టీ లిప్టన్ రూబీ డస్ట్ టీ ఇచ్చును. అంతేకాదు, రూబీ డస్ట్ టీ నుండి చిక్కదనము. సువాసనగల టీ కప్పులను అతి త్వరలో పొందగలరు. అందుచేతనే లిప్టన్ రూబీ డస్ట్ టీ "డస్ట్ టీలలో చక్రవర్తి" అనుటలో విచిత్రమేమియులేదు.

లిప్టన్ రూబీ డస్ట్ డస్ టీలలో చక్రవర్తి

RUBY DUST

ప్యాకెట్లలోవున్న టీ మాత్రమే తాజాతనము, సువాసన నిలిచివుండును

LRDC 3 71



మా అభిమానులకు

నూతన సంవత్సర

సంక్రాంతి శుభాకాంక్షలు

★

దక్షిణ భారతదేశములో రోడ్ ట్రాన్సుపోర్టునందు

మీ అభిమానమును చూరగొన్న

కమ్మర్షియల్ గూడ్స్ ట్రాన్సుపోర్టు (రిజిష్టర్డు)

హెడ్డాఫీసు కొత్తపేట, గుంటూరు (ఫోను 20560)

Adm Office 107 తంబుచెట్టి స్ట్రీట్, మద్రాసు-1,

(ఫోన్లు 24185 అండ్ 25748)

ఆఖరు వారం!

ఇప్పుడు ఎన్నికైన సరిక్రొత్త ప్రోగ్రాములు ప్రదర్శించబడుచున్నవి.

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

విశాఖపట్టణం-మహారాణిపేటలో (ఫోన్ 5241)

రోజూ 3 ఆటలు

మ॥ 2-45, సా 6,

రాత్రి 9-15 గం॥కు

ప్రతిరోజూ ఉ॥ 8 నుండి 11-30 వరకు స్పెషల్, 1 వ క్లాసు టిక్కెట్లుఅడ్వాన్సుగా అమ్మబడును

18-1-71 న సా 6 గం॥ ఆటతో విశాఖపట్టణం ప్రదర్శనలు సమాప్తి



SUVARNA

దేశంలోకొన్నిచోట్లమార్క్సిస్టులతో పొత్తుకు సి. పి. ఐ. సంసిద్ధత

శ్రీ ఎస్. ఎ. డాంగే ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 12 వచ్చే ఎన్నికల సందర్భంగా, భారత కమ్యూనిస్టు పార్టీ (సి పి ఐ) బొంబాయి, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని చోట్ల మార్క్సిస్టు పార్టీతో సర్దుబాట్లు చేసుకుంటుందని, సి పి ఐ చైర్మన్ శ్రీ ఎస్ ఎ డాంగే నేడిక్కడ వెల్లడించారు

ఇక్కడి ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ జాతీయ స్థాయిలో ఈ రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్య సంఘటన ఏర్పడడానికి అవకాశం లేదని అన్నారు

మధ్యంతర ఎన్నికల తరాత కొత్త కాంగ్రెసును యిప్పటి వలె సమర్థిస్తారా అని ప్రశ్నించగా, లోక్‌సభలో కొత్త కాంగ్రెసుకు మెజారిటీ వచ్చినట్లయితే, వివిధ అంశాల ప్రాతిపదికగా తాము శ్రీమతి గాంధి పార్టీని బలపరుస్తామని ఆయన సమాధానమిచ్చారు శ్రీమతి గాంధికి సభ కి మెజారిటీ రాకపోతే, "మేము కొన్ని షరతుల పై" ఆ పార్టీని సమర్థిస్తామని ఆయన తెలిపారు

కొత్త కాంగ్రెసుకు మెజారిటీ రాని పక్షంలో సి పి ఐ ఆ పార్టీతో కలసి మిశ్రమ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తుందా అని ప్రశ్నించగా, ఈ విషయమై తాను యిప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు "మితవాద పక్షాలు ఏకమయినప్పటికీ", మధ్యంతర ఎన్నికలలో వామపక్షాలు విజయం సాధించగలవన్న ఆశాభావాన్ని శ్రీ డాంగే వ్యక్తపరిచారు

వామపక్షాలు ఐక్య సంఘటనగా ఏర్పడి మితవాద పక్షాలను ఓడించగలిగే [illegible] అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, యిది సాధ్యం కాలేదు

'శక్తివంతమైన కూటమి'

పాతకాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘం, ఎస్ ఎస్ పి ల కలయిక, "[illegible] శక్తివంతమైనది" అంటూ, అయితే దీనివల్ల ప్రజాస్వామ్య శక్తులు [illegible] అని ఆయన అన్నారు

కొత్త కాంగ్రెసు పార్టీ "అంత పెద్ద అభ్యుదయకరమైన [illegible]" కాదని, ఆ పార్టీ మద్దతు దారులు [illegible] పార్టీ నాయకులు [illegible] విధానాలను అమలు పరచలేక పోతున్నారని ఆయన అన్నారు

కొత్త కాంగ్రెసులో మితవాదులు వున్నారని, వీరు పాత కాంగ్రెసును [illegible] అని ఆయన అన్నారు

ముస్లింలీగ్ సంబంధాలు

వచ్చే ఎన్నికలలో ఒక్క కేరళలో తప్ప, మరే చోటా ముస్లింలీగ్‌తో సి పి ఐ పొత్తు కుదుర్చుకోదని శ్రీ డాంగే అన్నారు

నాగర్‌కోయిల్ నుంచి కామరాజ్ పోటీ

నాగర్‌కోయిల్, జనవరి 12 [illegible] (ప్రత్యేకం) [illegible] నాగర్‌కోయిల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా శ్రీ కె కామరాజ్ పేరు [illegible]

ఈ నియోజకవర్గం [illegible] శ్రీ కామరాజ్ [illegible] మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికైనారు

GEC దిజనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కాన్పూరు, న్యూ ఢిల్లీ, జైపూరు, చండీఘర్, మద్రాసు, బెంగుళూరు, కోయంబత్తూరు, సికింద్రాబాద్, ఎర్నాకులం బొంబాయి, అహ్మదాబాద్, నాగపూరు, జబల్‌పూరు,

మా అధికారం పొందిన డీలర్లు:

శ్రీకాకుళంజిల్లా : శ్రీ కుసుమహరనాథ్ ఇంజనీరింగ్ కో, మెయిన్ రోడ్, శ్రీకాకుళం, మెసర్స్ కరాకో ఇంజనీరింగ్ కో, న్యూబస్‌స్టాండ్, శ్రీకాకుళం విశాఖపట్నంజిల్లా ది నవ్ ఇంజనీరింగ్ కో, మెయిన్‌రోడ్, [illegible] విజయనగరం. తూర్పు గోదావరి జిల్లా: మెసర్స్ గోదావరి అగ్రికల్చరల్ ఏజన్సీస్, రాజమండ్రి పశ్చిమ గోదావరి జిల్లా మెసర్స్ శ్రీ వేణుగోపాల్ ఇంజనీరింగ్ కో, మెయిన్‌రోడ్, [illegible] మెసర్స్ శ్రీ [illegible] ఏజన్సీస్, మెయిన్‌రోడ్ తాడేపల్లిగూడెం కృష్ణా జిల్లా మెసర్స్ పి [illegible] అండ్ సన్స్, [illegible] విజయవాడ, గుంటూరు జిల్లా: ది యునైటెడ్ ఎలక్ట్రికల్స్, [illegible] రోడ్, [illegible] ది యునైటెడ్ ఎలక్ట్రికల్ అండ్ ట్రేడింగ్ కార్పొరేషన్, మార్కెట్‌పేట, తెనాలి నెల్లూరు జిల్లా మెసర్స్ శ్రీ కృష్ణా ఆటో సర్వీస్, గ్రాండ్ ట్రంక్ రోడ్, నెల్లూరు. మెసర్స్ విజయ ఇంజనీరింగ్ కో, ఉయ్యాల కాలవ స్ట్రీట్, నెల్లూరు చిత్తూరు జిల్లా [illegible] రోడ్, చిత్తూరు. కడప జిల్లా: మెసర్స్ [illegible] ప్రొద్దుటూరు అనంతపురం జిల్లా మెసర్స్ లక్ష్మీ ట్రేడింగ్ కార్పొరేషన్, మున్సిపల్ బిల్డింగ్, [illegible] అనంతపూర్. [illegible] అనంతపూర్ మెసర్స్ శ్రీ రంగా అండ్ కో, [illegible] గుంతకల్ కర్నూలు జిల్లా మెసర్స్ [illegible] సైదాబాద్ [illegible] సికిందరాబాద్ మెసర్స్ పి. శివరామయ్య అండ్ సన్స్, [illegible] సికిందరాబాద్ [illegible] ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ కో, [illegible] సికింద్రాబాద్. మెదక్ జిల్లా: మెసర్స్ [illegible] కార్పొరేషన్, జహీరాబాద్, మెదక్ జిల్లా [illegible] జవహర్లాల్ నెహ్రూ రోడ్, మెదక్. మెసర్స్ [illegible] సదాశివపేట, మెదక్‌జిల్లా, నల్గొండ జిల్లా మెసర్స్ ప్రతాప్ ఎలక్ట్రికల్ [illegible] వరంగల్ జిల్లా మెసర్స్ [illegible] వరంగల్. నిజామాబాద్ జిల్లా: మెసర్స్ [illegible] ఇంజనీరింగ్ కో [illegible] నిజామాబాద్. కరీంనగర్ జిల్లా: మెసర్స్ [illegible] అండ్ కో, ఉస్మాన్‌గంజ ఆదిలాబాద్ జిల్లా: మెసర్స్ పటేల్ రతిలాల్ మనోరాస్ అండ్ కో, [illegible] ఆదిలాబాద్ మెసర్స్ [illegible] అండ్ [illegible], ఆదిలాబాద్ జిల్లా. హైదరాబాద్ జిల్లా: మెసర్స్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్సు, గోల్కొండ [illegible] రోడ్, హైదరాబాద్

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

'సాల్వోనా' రక్తశుద్ధిమందు

మేహావు, కురుపులు, నల్లరాగిరంగుమచ్చలు, మానవిపుండు గజచర్మము, శరీరమేహము తెల్లమచ్చలు హరించును. సీసా రు 12 వరకు శ్రీవం, సత్యనారాయణపురం, విజయవాడ—3

కావలెను

సార్టు టైముగా పని చేయుటకు లేడీ టైపిస్టు కావలెను.

తెరాఫ్: ఆంధ్రప్రభ బాక్సునెం 2828 విజయవాడ—3.

పుస్తకములు

పిల్లలు ఇంటికి దీపం, ప్రతిగ్రవంగా, సారంపిలో తన కర్తవ్యాన్ని నిర్వహించు కోవలెను, నరిక్రొత్త నవలల చిన్నె సమగ్ర కథన ప్రతిభాశక్తి ఆగేసుతృయము వంటివి. ఈవిత ప్రతులకు తప్పక వ్రాయండి.

పోష్టు బాక్సు నెం. 1588 సికింద్రాబాదు—3.

ఎడ్యుకేషనల్

శ్రీ ఉమా టెక్నికల్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్

వెంకటేశ్వరపురం— (గిరిపురం) విజయవాడ—2 (T.N.K. Reg. No. 148 Dt. 14-7-70)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టైలరింగ్ సర్టిఫికెట్టు కోర్సులో ట్రైనింగ్ పొందగోరు 5వ తరగతి ప్యాసై, 12 సం: వయస్సు కల విద్యార్థినుల నుండి దరఖాస్తులు కోరబడు చున్నవి. ట్రైనింగ్ 18 మాసములు. ట్రైనింగ్ అనంతరము క్రాఫ్టు టీచర్లుగా హైస్కూళ్ళ సమీప టైలరింగ్ సెంటర్లలో ఉద్యోగావకాశాలు. ప్రభుత్వ స్కాలర్‌షిప్స్ కలవు. హాస్టల్ వసతికలదు.

(పూర్తి అర్హతలుగల టీచర్లు యిద్దరు కావలెను.)

(సం) రేమాల నాగేశ్వరరావు. కరస్పాండెంటు.

ప్రకటనలు

ట్రేడ్ మార్కులు

ట్రేడ్ మార్కులు — పేటెంట్లు — డిజైన్లు — ఆల్ ఇండియా డిపార్టుమెంటు రిజిస్ట్రేషను— కేసులు— పాటలు—గవర్నమెంటు కాపీరైటు. వివరములకు ఎస్. ఆర్. స్వామి కం., ట్రేడ్ మార్క్సు ఏజంట్సు, 96—ఏ, మౌంట్ రోడ్డు, తేనాంపేట, మద్రాసు—18. ఫోన్: 443629.

పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం తాలూకా కస్పా పెంటపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోపాలస్వామి, శ్రీ అంజనేయస్వామి దేవస్థానం ఆనే శ్రీ క్షేత్రాగామికంకు చెంది క్రితములో రావ్యం కొట్టు పల్లి ఆక్రమింపబడి, ప్రస్తుతము ఖాళీగా యున్న సుమారు 102 చ.గ. స్థలములోని పాటి మట్టిని బహిరంగ వేలములో శ్రీ ఏలూరు అసిస్టెంటు కమీషనరు వారి సమక్షమున పెదరు స్థలము వద్ద ది 20.1.1971 తేదీ సాయంత్రం 2గం.ల నుండి విక్రయింపబడును. కాన పలయువారు పై గ్రామములో ఆ తారీఖున రు 1000/—లు ధరావతు పాటకు ముందుగా చెల్లించి పాటలో పాల్గొని పాడుకొనవచ్చును. ఇతర వివరములకుస్పో పెంటపాడులో యున్న దేవస్థానం ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

ఇట్లు
కస్పాపెంటపాడు (సం) వై. రామమూర్తి, ఏల్ ఆఫీసర్.

టెండరు నోటీసు

మున్సిపల్ ఆఫీసు, భీమవరం
Roc. No. 8808/70/F1.

ట్రేపుడ్ 6'0"×4'-0"×'×3'—" సైజులు కల 5.00×19.00 చప్పరు పైకప్పులు అమర్చబడి ఒకే విద్యుత్ లాగుటకు వీలగు సుమారు మూడు వెంబర్లు బిల్లుల బండ్లు సప్లయి చేయుటకు సీలు వేసిన టెండర్లు మున్సిపల్ సెక్రటరీవారిచే ది. 27—1—1971వ తేదీ సాయంకాలం 4 గంటల వరకు పురపాలక సంఘ కార్యాలయములో తీసుకొన బడును. సదరు టెండర్లు ఆదే రోజు సాయంకాలము 4—30గంటలకు హాజరుగానున్న టెండరుదార్ల సమక్షములో తెరువ బడును. టెండరు డాక్యుమెంట్సు, షెడ్యూలు, స్పెసిఫికేషనులు ఆఫీసు వేళలలో రు.5.16 లు మున్సిపల్ ట్రెజరీలో చెల్లించి ది. 20—1—1971వ తేదీలోగా మున్సిపల్ ఇంజనీరువారి కార్యాలయమునుండి పొంద వచ్చును. టెండరుదార్లు టెండరుతోపాటు రు. 250లు డిపాజిటు చెల్లించవలయును. టెండరు దారుడు బండి ఒకటికి పలయు రేటు ఎస్. ఓ. ఆర్. భీమవరమునకు తెలియ చేయవలెను. బండ్లు తనిఖీచేసి సక్రమముగా వున్నవని తేలిన పిమ్మట తీసుకొన బడును. అవసరమును బట్టి పలయు బండ్ల సంఖ్య విర్ణయించబడును.

(సం) ఎస్. కె. సుందరరావు.
5—1—71. సెక్రటరీ.

BOOKS & PERIODICALS

Andhra Pradesh Public Service Commission — General Educational Test — Four Paper Test of SSLC Standard — Previous Years Questions with Answers — General Knowledge English Edition Rs. 2/- Precise Writing 2/- Essay English 1.50 Available Prospectus Free. Apply Account Test Institute, Post Box 760, Egmore Madras-8 These Books also available at our Branch Office at 4/3/556, Sultan Bazaar (in the Street opposite to Badechavadi-, Hyderabad-27.

అద్దెకు

విజయవాడ ఏలూరు రోడ్డు పైన శ్రీ రామా కార్పొరేషన్ బిల్డింగ్ వెనుక భాగమున కమ్మ హాస్టలుకు ఉత్తరం వైపున సుమారు 770 చ.గ. ఖాళీ స్థలములో క్రొత్తగా నిర్మించిన 38'—67' అడుగుల బారు గల రేకుల షెడ్డు, 25'×10' బారుగల ఆఫీసు సహా అద్దెకు యివ్వబడును. మరియు ఏలూరు రోడ్డు పైన విజయా టాకీసు ఎదురుగాగల కుదరవల్లి మెడికల్ స్టోర్సు వెనుక భాగములో నున్న బిల్డింగ్ క్రింది భాగం డాక్టర్లకు, ఆఫీసులకు అనుకూలమైనది. పైభాగం మిద్దెపై ఒక రూము, ఒక టీ హౌస్ కలిగి అన్ని వసతులు గల 4 గదులు ఒక హాలు ఒక వరండా కలిగిన బిల్డింగ్ అద్దెకు యివ్వబడును.

గాది రామయ్య,
అర్యాపురం, రాజమండ్రి.
ఫోన్: 2?8

వేలం ప్రకటన

5872/H3/70

ఇందు మూలముగా సమస్త జనులకు తెలియజేయునది దేమనగా 1971వ సంవత్సరమునకు కలపకూపులు మరియు యితరఆటవీసంపద ఈ డివిజను సెట్టి ప్రకారము ది18.1.71 ఉదయం 11గంటలకు అటవీశాఖాధికారి గారిచే పాడేరు డివిజను ఆఫీసు పెల్లవ ఆవరణలో వేలము వేయ బడును. ఇతర వివరములు వేలములో పాల్గొను వారు రేంజి ఆఫీసర్ల వద్ద నుండిగాని డివిజనల్ ఫారెస్టు ఆఫీసరుగారి వద్ద నుండిగాని తెలిసికొనవచ్చును

(సం) కె. జి. గౌస్.
అటవీశాఖాధికారి
పాడేరు.

టెండరు నోటీసు

నెం. 60: నారంగ్‌పూర్ ఫారెస్టు డివిజన్‌కు చెందిన పాకరెసిన్‌ను 1973 సెప్టెంబర్ 30 తో ముగిసే మూడు సంవత్సరాలపాటు లీజుకుతీసుకొనే నిమిత్తం టెండర్లు పెట్టగోరు వారినుండి దిగువ సంతకం చేసిన వారు సీల్డ్ కొటేషన్లు పిలువబడు బడిన టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

టెండర్లు 20—1—1971 ఉదయం 11—00 గం. వరకు స్వీకరించబడి, అదేరోజున మధ్యాహ్నం 2—00 గంటలకు జిల్లా ఫారెస్టు ఆఫీసర్, నారంగ్‌పూర్ డివిజన్, జైపూర్‌పోస్ట్, కోరాపుట్ జిల్లా, వారి ఆఫీసులో హాజరుకాగల టెండరుదారుల లేదా వారి అనుమతి పొందిన ఏజంట్ల సమక్షంలో తెరువబడును. టెండర్లు దిగువ సంతకం చేసిన వారిపేరున (శ్రీ జె. మిశ్రా, జిల్లా ఫారెస్టు ఆఫీసర్, నారంగ్‌పూర్ డివిజన్, జైపూర్ పోస్ట్, కోరాపుట్ జిల్లా) పంపుతూ కవరు పిడమపైన పై భాగంలోను "డివిజనల్ లాటు నెం. 2/70—71 (పాకరెసిన్)కు టెండరు" అని వ్రాయవలెను. టెండరుతో పాటు రు. 500/—(అయిదువందల రూపాయలు) ట్రెజరీలో చెల్లించిన చలాను జతపరచిపంపవలెను.

ఇతరవివరాలు ఏమైనా కావలసివుంటే దిగువ సంతకంచేసిన వారినుంచి తెలుసుకో వచ్చును.

జె. మిశ్రా:
డిస్ట్రిక్టు ఫారెస్టు ఆఫీసర్,
నారంగ్‌పూర్ డివిజన్.

ఆఫీస్ ఆఫ్ ది ఛైర్మన్, బోర్డు ఆఫ్ ఎగ్జామినర్సు అండ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్సు,

ఆంధ్రప్రదేశ్: హైదరాబాద్.

నోటిఫికేషన్

'బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్‌గా ప్రావీణ్యత సర్టిఫికేట్'. మంజూరు చేయుటం నిమిత్తం 1959 సం. ఆంధ్రప్రదేశ్ బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్ రూల్సు క్రింద రాతపూర్వక పరీక్షలు 5—4—1971 తేదీని చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆంధ్రప్రదేశ్, ఖైరతాబాద్, హైదరాబాద్ 4 వారి ఆఫీసులో జరుపబడును. దరఖాస్తు ఫారములు ప్రాస్పెక్టసు ఆఫీస్ ఆఫ్ ది ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ అండ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్—4 వారి ఆఫీసునుంచి స్వయంగా గాని తమ అడ్రసు వ్రాసి, 35 పైసలస్టాంపు అంటించిన 25×11 సెం.మీ. సైజు కవరు పంపి పోస్టులోగాని పొందవచ్చును. సక్రమంగాపూర్తిచెయ్యబడినదరఖాస్తులు ఛైర్మన్, బోర్డు ఆఫ్ ఎగ్జామినర్స్ అండ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆంధ్రప్రదేశ్, ఖైరతాబాద్, హైదరాబాద్—4 వారి ఆఫీసుకు 4—3—1971 న గాని, అంతకుముందు గాని చేరునట్లు పంపవలెను. ఆలా పంపబడనివి తిరస్కరించబడును.

ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్
అండ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్,
ఆంధ్రప్రదేశ్ : హైదరాబాద్.

చర్మ వ్యాధులకు

డాక్టర్లచే సిఫారసు చేయబడినది

మెడిమిక్స్

ఔషధ సబ్బు

మంగిలిగజ్జి, చాకలిగజ్జి (తొడలయందు దురద), తామర, తీట, చెమటకాయలు, మొటిమలు, తెల్లపొడ, నల్లపొడ మొదలగువాటికి అమోఘమైనది.

అన్ని మందుల షాపులలో దొరకును.

Cholayil Pharmaceuticals,
14, A.P. Road, MADRAS-7.

స్క్రీన్ చదవండి

సుప్రసిద్ధమైన ఫిలిం వార పత్రిక

కంపెనీ నోటీసు

హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్

ఒరిజినల్ జురిస్‌డిక్షన్

1970 సం.రపు కంపెనీ దరఖాస్తు నెం. 158

1956 సం.రపు కంపెనీల చట్టం వ్యవహారం.

మరియు

1 కె. ఎస్. సుబ్బయ్యపిళ్లె అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారం

మరియు

2 లోటస్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో

1 కె. ఎస్. సుబ్బయ్యపిళ్లె అండ్‌కో ప్రైవేట్ లిమిటెడ్.

2 లోటస్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్.

దరఖాస్తు దారులు,

షేర్‌హోల్డర్ల సమావేశానికి నోటీసు

పై రెండు కంపెనీల విలీనీకరణకు సంబంధించి ప్రతిపాదించబడిన పథకాన్ని అనుకూలంగా వున్నట్టు, తోచిన కొన్ని మార్పులతోగాని మార్పులేకుండాగాని ఆమోదించే నిమిత్తం పై రెండు కంపెనీలకు చెందిన ఈక్విటీషేర్‌హోల్డర్ల సమావేశం విడివిడిగా జరిపించవలసినదిగా కోర్టు వారు, 24—12—1970వ తేదీని జారీచేసిన ఆర్డరు ద్వారా ఆదేశించినట్లు యిందు మూలంగా నోటీసు యివ్వబడినది.

ఈ ఆర్డరు ప్రకారమున్నూ, అందులోని ఆదేశం మేరకున్నూ ఇంకా ఈ విధంగా నోటీసు యివ్వడమైనది.

(1) కె. ఎస్. సుబ్బయ్యపిళ్లె అండ్ కో ప్రయివేట్ లిమిటెడ్ ఈక్విటీ షేర్‌హోల్డర్ల సమావేశం 26—1—87, సిగరంపాళెం, గుంటూరు 4 వద్ద6.2.1971 తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జరిపించాలని,

(2) లోటస్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ షేర్‌హోల్డర్ల సమావేశం 26—1—87, సిగరంపాళెం గుంటూరు—4. వద్ద 6—2—1971 తేదీ శనివారం ఉదయం 10—30 గంటలకు జరిపించాలని

ఈ సమావేశాలు జరిగే వేటుకు నిర్ణీత సమయానికి ఈక్విటీ షేర్‌హోల్డర్లు హాజరు కావాలని.

విలీనీకరణ పథకం కాపీలు, 393వ సెక్షన్ క్రింద వెయ్యబడిన ప్రకటన కాపీలు దరఖాస్తు చేసినపై కంపెనీల తాలూకు రిజిష్టర్డు కార్యాలయాల్లో ఉచితంగా లభిస్తాయి లేదా వారి అడ్వొకేట్లు 1. శ్రీ ఎం. ఉత్తమరెడ్డి, 26 హౌస్ రోడ్, సదరాబు—6. 2. శ్రీ కె. వెంకటరమణారెడ్డి 3—4—456, నారాయణగూడ, హైదరాబాద్—27 వారి ఆఫీసులోను లభిస్తాయి.

ఈ సమావేశాలకు హాజరై, వోటు వేసే అర్హత కలవారు స్వయంగాగాని, ప్రాక్సీలస్ని నిర్ణీత పారంలో వుంచి, సమావేశానికి 48 గంటలు ముందుగా 26—1—87సిగరంపాళెం, గుంటూరు—4 వద్ద వున్న పై కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాల్లో డిపాజిట్ చేసే పద్ధతిని ప్రాక్సీల ద్వారాగాని వోటు వెయ్య వచ్చును.

ప్రాక్సీ పారాలు కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాలలో దొరకును.

పై సమావేశాలకు అధ్యక్షుడుగా కోర్టు వారు శ్రీ కె. ఎస్. సుబ్బయ్య పిళ్లెను, ఆయన హాజరు కాలేక పోతే శ్రీ జి. రత్నవేలును నియమించారు.

పైన పేర్కొన బడిన విలీనీకరణ పథకం సమావేశాలలో ఆమోదించ బడితే అ తర్వాత కోర్టు ఆమోదం కూడా పొంద వలసి వుంది.

4—1—1971

(సం) కె. ఎస్. సుబ్బయ్యపిళ్లె,
సమావేశానికి నియమించబడిన అధ్యక్షులు

హోల్టాస్ లిమిటెడ్ వారు ఆంధ్ర ప్రదేశ్ అంతటా ప్రతి జిల్లాలోను తమ యున్. ఇ. ఐ. మార్కు ఎలెక్ట్రిక్ మోటార్లు అన్ని హైజారులోను దొరుకునట్లివి వ్యవ్లయి చేయుటకు అనుమతి పొందిన డీలర్లను నియమింప కోరుచున్నారు. ఈ యున్. ఇ. ఐ. మోటార్లు అన్ని ఉపయోగములకు సరిపడునట్టివిగను, అందులో ముఖ్యముగా నేత మిల్లులను నడుపుటకు కూడా ఉపయోగ పడునట్టివి దొరకును.

ఆసక్తి కలవారు జనవరి 20వ తారీకులోపుగా తమ ప్రస్తుత వ్యాపార వివరములను, బ్యాంక్ రిఫరెన్సులను తెలియచేయుచూ ఈ క్రింది చిరునామాకు తమ దరఖాస్తులను పంపవలెనని కోరడమైనది.

వోల్టాస్ లిమిటెడ్,
ఎలెక్ట్రికల్ డివిజన్,
సికింద్రాబాద్ - 3.
ఆంధ్రప్రదేశ్.

Indian Telephone Industries Ltd
(A Govt of India undertaking)
DOORAVANI NAGAR BANGALORE 16

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)

దూర్వాణినగర్, బెంగుళూరు-16.

సర్ప్లస్ మెషిన్ల అమ్మకం

కేతులు, సెమీ ఆటోమాటిక్ వర్కింగ్ (సెన్సులు, పవర్ ప్రెస్సులు, ఫినిషింగ్ మెషీన్, డ్రిల్లింగ్ మెషిన్ వగైరా వంటి సర్ప్లస్ (మిగులు) మెషిన్ల అమ్మకానికి సేల్స్ మేనేజర్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దూర్వాణినగర్, బెంగుళూరు—16 సీలువేయ బడిన టెండర్లు ఆహ్వానిస్తున్నారు. టెండర్లు 8—2—71 తేదీ మధ్యాహ్నం 2—30 గంటల వరకు స్వీకరించబడతాయి. టెండరు పారాలు ఇండియన్ పోస్టలు ఆర్డరు ద్వారా గాని, రొక్కం పూర్వకంగా గాని (వాపసు చెయ్యబడదు) రు. 1/— చెల్లించి మా రిసీదు ఎల్.జి. 8618 ఉదహరిస్తూ సేల్స్ మేనేజర్ నుండి పొందవచ్చు.

ఐటములను 1971 ఫిబ్రవరి 5, 6, 8 తేదీలలో తనిఖీ చెయ్యవచ్చు. ప్రతి ఐటముకు చెల్లింపవలసిన ఎర్నెస్టుమనీ ధరావతు రు 500/—

గ్రామపంచాయతీ కార్యాలయము, కొనకొండ్ల

టెండరు నోటీసు

ROC No. 1/71 dated 4-1-71

అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్ తాలూకా కొనకొండ్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ దిగువ సుదహరించిన పనులు చేయుటకు సీలువేయబడిన టెండర్లు యీ దిగువ సంతకం చేసినవారిచేగాని, వారి అనుమతి పొందినవారిచేగాని గ్రామపంచాయతీ ఆఫీసులో 20—1—71 తేదీ సాయంత్రం 4 గంటల వరకు తీసుకొనబడి అదేరోజు 5 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షమున ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచే తెరువబడును.

గ్రామపంచాయతీ ఏ టెండరునైన ఏ కారణము తెలుపకనే నిరాకరించుటకు అధికారము కలిగియున్నది.

ప్రతి టెండరుతో పాటుగా నిర్ణయించబడిన ధరావతును చెల్లించి రసీదు జతపరచవలెను. టెండరు వరతులు మరియు ఇతర వివరములు ఆఫీసులో ఆఫీసు పనివేళ కాలమందు తెలుసుకొనవచ్చును.

వరుస సంఖ్య	పని వివరము	ఎస్టిమేటు మొత్తం	టెండరుతోపాటు కట్టవలసిన డిపాజిట్ మొత్తం
1.	గ్రామములో ఎస్. నం. 581 లో సంత మార్కెటు కట్టించుట.	రు. 6000—	రు. 300—
2.	మెయిన్‌రోడ్డు మెటల్‌తో మరమ్మత్తు చేయుట.	రు. 4100—	రు. 205—
3.	కురుబగేరి సందుకు చప్పడీవేయుట.	రు. 4000—	రు. 200—
4.	వడ్లరాతి మిల్లుకు చప్పడి వేయుట.	రు. 2700—	రు. 135—
5.	చాకలగేరి సందుకు చప్పడి వేయుట.	రు. 2000—	రు. 100—
6.	1వ వార్డులో పబ్లిక్ పాయిఖానా రిపేరుచేయుట.	రు. 1500—	రు. 75—
7.	2వ వార్డులో పబ్లిక్ పాయిఖానా రిపేరిచేయుట.	రు. 1500—	రు. 75—
8.	4వ వార్డులో పబ్లిక్ పాయిఖానా రిపేరిచేయుట	రు. 1500—	రు. 75—
9.	5వ వార్డులో పబ్లిక్ పాయిఖానా రిపేరిచేయుట	రు. 1500—	రు. 75—

(సం) కె. గౌసుమొదిన్.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
కొనకొండ్ల గ్రామ పంచాయతీ.

hmt

టెండరు నోటిఫికేషన్

No. HMTV AD/T-44.

హిందుస్తాన్ మెషిన్‌టూల్స్ లిమిటెడ్, నర్సాపూర్‌రోడ్, హైదరాబాద్—37 వద్ద ఈ క్రిందిపనులు చెయ్యడానికై మొదటితరగతి కంట్రాక్టరులనుంచి విడివిడిగా సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుచున్నవి.

వరుస నెం	పనివివరం.	సుమారు విలువ రు.	టెండరు ఖరీదు రు.	ఎర్నెస్టు మనీ ధరావతు రు.	పూర్తి చేసే కాల పరిమితి	టెండర్లు స్వీకారానికి తుదితేదీ
1.	హిందుస్థాన్ సెల్లార్ సివిల్ పనులు నిర్మాణం.	87,650	10	2,200	6 నెలలు	29—1—1971 మ. 3 గంటలు

ఎర్నెస్టుమనీ టెండరుతోపాటు రొక్కపూర్వకంగాగాని, డ్రాఫ్టుద్వారాగాని, బ్యాంకర్స్ చెక్కు ఆర్డరు ద్వారాగాని జతపరచి పంపవలెను. చెక్కులు అంగీకరించబడవు. నెగ్గని కంట్రాక్టరులకు ఈ సొమ్ము వాపసుచెయ్యబడును. నెగ్గిన కంట్రాక్టరులవిషయంలో యిది సెక్యూరిటీ డిపాజిట్‌గా భావించబడి, పనిపూర్తయ్యేవరకు కంపెనీవద్దనే డిపాజిట్‌గా వుంచబడును. టెండర్లు, ఇతరవివరాలు టౌన్ అడ్మినిస్ట్రేటర్, హిందుస్తాన్ మెషిన్‌టూల్స్ లిమిటెడ్, హైదరాబాద్ 37 వారి ఆఫీసులో 15—1—1971 నుంచి 28—1—1971 వరకు లభించును. ప్రాయింగులను ఈ ఆఫీసులోనే తనిఖీచెయ్యవచ్చును. హెచ్‌ఎంటి అన్ని ఆదివారాలలో మూసివేయబడివుండును. టెండర్లు సీలువేయబడిన కవర్లలో జనరల్ మేనేజర్, హిందుస్తాన్ మెషిన్‌టూల్స్ లిమిటెడ్, హైదరాబాద్—37 కు 29—1—1971 మధ్యాహ్నం 3 గంటలలోపుగా లేదా ఇంకాముందుగా చేరవలెను. అవి ఆదేరోజున హాజరు కాగోరిన టెండరుదారుల సమక్షంలో ఆతర్వాత కొంచెం సేపటికి తెరవబడును.

సీలువేయబడిన టెండర్లపై ఈ క్రింది భోగట్టా స్పష్టంగా వ్రాయవలెను.

టెండరు పంపిన పని . . . . .

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ నెం . . . . .

ఏ టెండరునైనాగాని, అన్ని టెండర్లనుగాని ఏకారణము తెలుపకనే అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు జనరల్ మేనేజర్‌కు అధికారమున్నది.

జనరల్ మేనేజరు.

పంజాబ్ స్టేట్ లాటరీస్

30 వ డ్రా ఫలితం 8-1-1971

No PSL-FD-1A 71 114

ఈ క్రిందివి టాగూర్ థియేటర్, సెక్టర్—18 చండీఘర్‌లో జరిగిన పంజాబ్ స్టేట్ లాటరీస్ 3 వ డ్రా ఫలితాలు.

మూతన సంవత్సరపు బంపరు కానుక డ్రా తేదీ 15—2—1971

ONE FIRST PRIZE OF RS 3,00 000
M-004295

ONE SECOND PRIZE OF Rs 25,000
E 06092

ONE THIRD PRIZE OF RS. 10 000
A-073931

The following 15 numbers in each series shall have a prize of Rs 100/- each (Series A to ?)

073841 068208 074420 016191 040044
079411 046747 097597 021779 071097
084972 038292 043506 097223 071314

NOTE: The papers have been instructed to care fully check the numbers before printing. But the Directorate of Punjab State Lotteries do not hold itself responsible for wrong numbers for any reason whatsoever.

The following agents of the Punjab State Lotteries have won first, second and third prizes on account of their sales.-

LEADING AGENT IN INDIA

1. M/s. Nootan Book Depot, 6-M, Bhagat Singh Market, New Delhi Market, New Delhi. 1,000
2. M/s. Khurana Bros
Dr. P. C Khurana, Rainik Bazar, Jullundur City Shri Iqbal Chand Khurana, 3, Khursheed Market Sadar Bazar, Delhi. 50?
3. M/s V. Kumar, 12-A, Mula Mal Amar Nath Estate, Cannauht Circus, Behind Marina, New Delhi. 25?

PUNJAB AGENTS TOPPING THE SALE

1. M/s New Punjab Lottery Agency
M/s Om Prakash Ganesh Dass Clock Tower, Ludhiana Shri N N. Anand, Railway Road, Ambala Cantt Shri V K. Sareen, News Agency Hall Bazar, Amritsar Shri M P Kalia, Lucky Lottery House, SCF No 17, Sector-17, Chandigarh Sh H S Chadha & Shri Mohan Lal Arora, Hindi Bhawan 7, Connauht Place, New Delhi Sh B P Aggarwal & Bros, The Mall Patiala. Sh. K. L Katyal, Harbanspura, Ludhiana. Sh. Tirath Ram Suri, Near Gate No 16 Sabzi Mandi, Delhi Sh T. S Anand, Dun Lottery Agency, 109 Paltan Bazar Deralun. Sh. Devinder Singh Marwah, 5325-A, Shora Kothi, Paharganj, New Delhi.
2 M/s Khurana Brothers.
Dr. P C Khurana, Rainak Bazar, Jullundur City. Sh. Iqbal Chand Khurana, 3, Khursheed Market, New Delhi 250
3. Shri Khushpal Singh, Ganga Ram Rakha Ram, Market Bazar, Thara Sahib, Amritsar 150

The holders of the first second and third prize winning tickets are requested to produce their tickets in person and those holders of other prizes through registered post alongwith advance stamped receipt duly signed to the Director Punjab State Lotteries & Joint Secretary to Government Punjab Finance Department, Amar Building, Sector-17, Candigarh after affixing their signatures on the back of the ticket with full address on or before 9th February, 1971.

ముఖ్య ప్రకటన

మొదటి బహుమతి రు 11,00,000 — రెండవ బహుమతి రు 3,00,000 —

మూడవ బహుమతి రు 20,000 —
4వ బహుమతి 1 . రు 1,000 —
5వ బహుమతి 50 . రు 100 —
టిక్కెట్టుకు

అల్ఫాబెటికల్‌గా అమ్మబడిన లేక పొక్కికంగా అమ్మబడిన ప్రతి సిరీస్ నుంచి

సైర్ డ్రా

మొదటి బహుమతి 1 . రు 5,000 — 2వ బహుమతి 20 రు 50 — టిక్కెట్టు

స్పెషల్ ఆదివారం బహుమతి 1 రు 10,000 —

డ్రాకు గల పరిమితి వ్యంత దృష్ట్యా అభిమానులు, ఏజంట్లు ఎట్టి ఆశాభంగంకలగకుండా ముందుగానే బుక్ చెయ్యవలసినదిగా కోరబడుతున్నారు.

డైరెక్టర్, పంజాబ్ స్టేట్ లాటరీస్, అండ్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్, పంజాబ్ ఫైనాన్సు డిపార్టుమెంటు.

ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్, పిడబ్ల్యుడి.,

టి. బి. పి. హెచ్. ఎల్. సి. సర్కిల్, అనంతపురం.

బిట్ టెండర్ నోటీసు

69 ఎం. తేది 7-1-71

ఈ క్రిందిపనులకు రిజిస్టర్ కంట్రాక్టరులనుంచి (10—7—1967 తేదీ జి. ఓ. ఎం. ఎస్. నెం. 1077 ప్రకారం రిజిస్టర్డు అయివుండాలి) లంప్సమ్ ఫారంలో విడివిడిగా సీలువేయబడిన టెండరులను సూపరింటెండింగ్ ఇంజనీర్, పి. డబ్ల్యు. డి. టి. బి. పి. హెచ్. ఎల్. సి. సర్కిల్ అనంతపురంవారు 25—1—71 తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు స్వీకరిస్తారు.

వరుస నెం.	పని వివరం.	ఎర్నెస్టుమనీ ధరావతు రూ.లలో	టెండరు షెడ్యూలుఖరీదు	టెండరుఫారం ఖరీదు ఎర్నెస్టు మనీ క్రింద పేర్కొన్న పద్దుల క్రింద జమకట్టవలసిన ఆఫీసరు పేరు.	టెండరు ఫారాలకై దరఖాస్తు స్వీకరించే తుదితేది.	టెండరు ఫారాలువేసేది మంచినప్పుడు చేసేది.	ముగించ వలసిన గడువు.	కంట్రాక్టర్ అర్హతతో క్లాసు.
1	2	3	4	5.	6.	7.	8.	9.
1. గాజులదిన్నె ప్రాజెక్టు డాం (ఎడమప్రక్క) కి.మీ. 0.00 నుంచి కి. మీ. 1.100 వరకు మట్టితో అడ్డుగట్టు (ఎర్త్ రిన్ డాం) వేయుట.		రు. 50,000	51—50	ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మైలవరం ఎర్త్ డాం డివిజన్ మైలవరం డామ్ సైటు.	18.1.71	20.1.71	9 నెలు	1 వ క్లాసు
2. గాజులదిన్నె ప్రాజెక్టు డాం (కుడిప్రక్క) కి. మీ. 1.640 నుంచి కి. మీ. 4.400 వరకు అడ్డుగట్టు (ఎర్త్ రిన్‌డాం) వేయుట.		రు, 1,00,000	51—50	ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మైలవరం డాం డివిజన్ మైలవరం డామ్ సైటు.	18.1.71	20.1.71	12 నెలు	1 వ క్లాసు

2. టెండర్లు 25—1—71 తేదీమధ్యాహ్నం 3—15 గంటలకు తెరువబడినప్పుడు టెండరుదారులుకాని వారి అధికారంపొందిన ప్రతినిధులుకాని హాజరుకావచ్చు.

3. టెండరుఖరీదు "P.W. III other remittances in favour of the Executive Engineer P.W.D. Malavaram Dam Division. పేర జమకట్టి తీసుకొన్న చలానుతో దరఖాస్తుచేసి, టెండరులకు నిర్ణీతమైన ఫారాలు సూపరింటెండింగ్ ఇంజనీర్, పిడబ్ల్యు డి., టి. బి. పి. హెచ్. ఎల్. సి. సర్కిల్, అనంతపురంవారి ఆఫీసు నుంచి పైనవివరించిన తేదీలలో పొందవచ్చును. టెండరు ఫారాలఖరీదు ఏ పరిస్థితిలోను వాపసుయివ్వబడదు.

4. టెండరుఫారాలు టెండరుదారు తన దరఖాస్తులో ప్రత్యేకంగాకోరి టెండరుఖరీదుతోపాటు అదనంగా రు. 4—00 (నాలుగు రూపాయలు మాత్రం)పంపినప్పుడుగాని పోస్టులో పంపబడవు. టెండరుఫారాలు రవాణాలో పోయినా, చేరడంలో ఆలస్యమైనా దిగువ సంతకంచేసిన వారుబాధ్యత వహించజాలరు.

5. ఎర్నెస్టుమనీ ధరావతుసొమ్ము 'రెవెన్యూ డిపాజిట్సు' పద్దు క్రింద ట్రెజరీలో చెల్లించి తీసుకొన్న చలానును టెండర్లకు జతపరచి పంపవలెను. టెండరుదారు 5వ కాలంలో సూచించబడిన విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి. డబ్ల్యు. డి. పేర డిమాండ్ డ్రాఫ్ట్ అయినా జతపరచవచ్చు.

6. టెండరుదారులు టెండర్లతోపాటు ఇన్‌కంటాక్సు వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా జతపరచవలెను. అలాజతపరచబడని టెండర్లు తిరస్కరించబడగలవు.

7. టెండర్లను భాగంగాని, పూర్తిగాగాని ఏ కారణము తెలుపకనే తిరస్కరించే అధికారం సూపరింటెండింగ్ ఇంజనీరుకుకలదు.

8. టెండర్లు పెట్టదలచినవారు 10—7—67 తేదీనాటి 1077 వ జి. ఓ. ఎంఎస్. ప్రకారం తాము రిజిస్టర్డు కాబడినవారని నిరూపించే సాక్ష్యముకూడా పంపవలెను.

(సం) టి. నబీసాహెబ్,
సూపరింటెండింగ్ ఇంజనీర్, పి. డబ్ల్యు. డి.
టి. బి. పి. హెచ్. ఎల్. సి. సర్కిల్, అనంతపురం.

పంజాబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్. జి. వో ల సమ్మె

ప్రభుత్వ కార్యాలయాలలో పనిస్తంభన

చండీఘర్, జనవరి 12: కేంద్ర స్థాయిలో తాత్కాలిక సహాయం మంజూరు చేయాలని కోరుతూ పంజాబ్ సబార్డినేట్ ఉద్యోగుల సమాఖ్య రెండురోజులపాటు తలపెట్టిన సమ్మెను పురస్కరించుకొని, నేడు ఎన్. జి. వోలు నేడు గైర్ హాజరు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలలో పనివాతావరణం స్తంభించిపోయింది.

సమ్మె నేటి ఉదయమే ప్రారంభమయింది. వ్యవసాయశాఖ, ఇరిగేషన్, కార్మిక, విద్యాశాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఇంచుమించు నిర్మానుష్యంగా కనిపించాయి. కొద్దిమంది ఆఫీసర్లు తప్ప, సబార్డినేట్ ఉద్యోగులెవరూ ఆఫీసులకు హాజరుకాలేదు.

సచివాలయంలో 47 శాతం పైగా సిబ్బంది హాజరైనట్లు అధికారవర్గాలు ప్రకటించారు. అనధికార వార్తల ప్రకారం 90 శాతం పైగా సిబ్బంది గైర్ హాజరైనట్లు వార్తలు తెలుస్తున్నాయి. సచివాలయంలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగులల్లో ఒక వర్గం సమ్మెలో పాల్గొనలేదు. జిల్లాలలో సమ్మె సంపూర్ణంగా విజయవంతమైనట్లు రాజధానికి చేరిన అధికార వార్తలు వెల్లడించాయి. సిబ్బంది కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం (లోపించి) ఉన్నే గాక, సమ్మెదారులపట్ల తీవ్రవైఖరిని కొనసాగించాలని నిర్ణయించిన విషయం పాఠకులకు తెలిసినదే. సమ్మె ప్రారంభానికి ముందు నిన్న రాత్రి రాష్ట్రంలో సమ్మెకు నాయకత్వం వహిస్తున్న అనేకులు అరెస్టులు కూడా జరిగాయి.

సమ్మె సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల లోని పని, తరువాత తరగతి సిబ్బందికి సంబంధించి ఎవరూ ఎదురు రాలేదు. సబార్డినేట్ సర్వీసుల సమాఖ్యకు మొత్తం సభ్యులు 1.75 లక్షల మంది ఉన్నారు.

పంజాబ్ రవాణా ఉద్యోగుల సమ్మె కూడా కొనసాగుతున్నట్లు వార్తలు తెలుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సమ్మెకు సంబంధించి 495 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు.

విద్యుచ్ఛక్తి సిబ్బంది సమ్మె విరమణ

పంజాబ్ విద్యుచ్ఛక్తి శాఖ ఉద్యోగులు గత ఆరురోజులుగా సాగిస్తున్న సమ్మెను నేటి నుంచి విరమించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

బేలూరు మఠం పాలిటెక్నిక్ అధ్యాపకుని హత్య

కలకత్తా, జనవరి 12: బేలూరు మఠం రామకృష్ణ మిషన్ శిల్పమందిర్ (పాలిటెక్నిక్)లో అధ్యాపకుడైన ఆచార్య ఒకరిని నేటి ఉదయం కొందరు దుండగులు (నక్సలైటులు) కత్తులతో పొడిచి చంపివేశారు.

ఆచార్య చక్రవర్తి తన క్లాసులో ఉండగా నలుగురు యువకులు వారి కత్తులతో ప్రవేశించి నలువైపుల ఆయనను పొడిచారని, గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తీసుకొని పోతూ దారిలో ప్రాణాలువిడిచారని పోలీసులు తెలిపారు.

ఉత్తర కలకత్తాలో స్కూల్ బస్సు దగ్ధం

ఉత్తర కలకత్తా శ్యాంపూర్ ప్రాంతంలో ఈ ఉదయం అరడజనుమంది బాలురు స్కూల్ బస్ నొకదానిని పెట్రోల్ బంక్ వద్ద ఆటకాయించి, కిటికీలు పగులగొట్టి డ్రైవర్‌ను దింపివేసి, పెట్రోలుపోసి బస్సుకు నిప్పు అంటించినట్లు పోలీసులు తెలిపారు.

అగ్నిమాపక దళం వారిని దగ్గరకు రానీయకుండా విద్యార్థుల గుంపు బాంబులు, రాళ్ళు విసరసాగారు. పోలీసుల సహాయంతో అగ్నిమాపక దళం అక్కడికి వచ్చేటప్పటికి బస్సు పూర్తిగా తగులబడిపోయింది.

దక్షిణాఫ్రికాకు ఆయుధాలు ప్రపంచ శాంతికే ముప్పు

కెనడా ప్రధానితో జరిపిన చర్చలలో బ్రిటన్ ధోరణిపై ఇందిరాగాంధీ హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 12: ఉభయ దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలపై కెనడా ప్రధాని శ్రీ పియరీ ఇలియట్ ట్రూడో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ఇక్కడ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

సంభాషణలు దాదాపు రెండుగంటలసేపు కొనసాగాయి. ఉభయ ప్రధానులు మొదట గంటసేపు ఏకాంతిక చర్చలు జరిపారు. తర్వాత ఉభయ ప్రతినిధివర్గాల సభ్యులు, సలహాదార్లు, వారితో కలసి చర్చలలో పాల్గొన్నారు. ఉభయ దేశాల ఆర్థిక, రాజకీయ స్థితిగతులను గురించి సింగపూర్‌లో జరుగనున్న కామన్వెల్తు ప్రధానుల సభలో చర్చకు రానున్న విషయాలను గురించి ఉభయ ప్రధానులు చర్చించినట్లు భావించబడుతున్నది.

ఉభయదేశాలమధ్య సంబంధాలు వియత్నాంతోపాటు ఆగ్నేయాసియా పరిస్థితి గురించికూడా చర్చించారు. అంతర్జాతీయ కంట్రోల్ సంఘంలో ఇండియా, కెనడాలు సభ్యులు కనుక, వియత్నాం విషయం ప్రధానంగా చర్చించబడింది.

దక్షిణాఫ్రికాకు ఆయుధాల సమస్య

దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయానికి బ్రిటన్ నిర్ణయించడమే జరిగితే, కామన్వెల్తు విచ్ఛిత్తికేగాక, ఆఫ్రికాలో శాంతికి, తద్వారా పేనా ప్రపంచ శాంతికే తీరనిముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నదని శ్రీ ట్రూడోతో జరిపిన చర్చలలో ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

కామన్వెల్తు ప్రధానుల సమావేశంలో ఈ అసమ్మత విషమపరిణామాలకు దారితీయదనే ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు.

ఒకవేళవిషమపరిణామాలే సంభవించినపక్షంలో భారతదేశం "ఈ వ్యవస్థలో కొనసాగడం ఎంతవరకు సముచితమో పునరాలోచించుకోవలసి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు.

సభ్య దేశాలమధ్య ఎవరికీ హోదా, జాతి వివక్షణ ఏ రూపంలో కూడా స్థానం ఇవ్వక పోవడం కామన్వెల్తు వ్యవస్థకు ప్రాణప్రదమైన ప్రధానసూత్రమని ప్రధాని నొక్కి చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రస్తుత ప్రభుత్వం ప్రపంచంలో కెల్లా అత్యంత హేయమైన జాతి వివక్షణావిధానం అనుసరిస్తున్నదని ఆ దేశానికి ఎవరు ఆయుధాలు అందజేసినా జాతి వివక్షణావిధానానికిపరోక్షంగా ప్రోత్సాహం ఇచ్చినవారే అవుతారని ప్రధాని హెచ్చరించారు.

కెనడాప్రధాని రాజఘాట్ సందర్శన

శ్రీమతి ఇందిరాగాంధితో సంభాషణలకు ముందు కెనడా ప్రధాని శ్రీ ట్రూడో రాజఘాట్‌ను సందర్శించి, గాంధీ సమాధిపై పెద్ద పూలమాల ఉంచారు.

మార్చి 10 నుండి జనాభాలెక్కల సేకరణ

న్యూఢిల్లీ, జనవరి 12 దేశంలో జనాభా లెక్కల సేకరణ మార్చి 10న మొదలై మార్చి 31న ముగుస్తుందని జనాభా లెక్కల కమిషనర్ కార్యాలయంప్రతినిధి ఒకరు నేడిక్కడ తెలియజేశారు.

సవరించిన కార్యక్రమం ప్రకారం 1971 ఏప్రిల్ 1సూర్యోదయం సమయానికి జనాభా లెక్కలు అని పేర్కొనడం జరుగుతుంది.

సవరించిన తేదీలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఇండ్లులేనివారిని మార్చి 31 రాత్రి లెక్కకడతారు. ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో తిరిగి లెక్కలు సరి చూసుకుంటారు.

లోక్‌సభను రద్దు చేయడం, మధ్యంతర ఎన్నికలుప్రకటించడందృష్ట్యా జనాభాలెక్కల కార్యక్రమాన్నిరెండుసార్లుసవరించడంజరిగింది.

మొదట అనుకున్న కార్యక్రమం ప్రకారం క్రిందటి సంవత్సరం అక్టోబరులోనే కార్యక్రమాన్ని ప్రకటించవలసి ఉంది. జనాభా లెక్కలసేకరణ 1971 మార్చి 10కి తిసుకోవసి ఉంది

విలేజ్ లెవెల్ వర్కర్ల రిలే నిరాహార దీక్ష

హైదరాబాద్, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ విలేజి లెవెల్ వర్కర్స్ (గ్రామ సేవకుల) అసోసియేషన్ రిలే నిరాహారదీక్ష ప్రారంభించ నిశ్చయించింది. అఖిల భారత విలేజి లెవెల్ వర్కర్ల ... రేపటి నుంచి ఉదయం 9గం. నిరాహారదీక్ష ప్రారంభిస్తారు.

చీరెల ప్రదర్శనము ! అమ్మకము !!

విజయవాడ పురజనులకు సదవకాశము

అందాలు చిందే ఆకర్షణీయమైన కలర్ అండ్ డిజైన్ చీరెలు ! లేటెస్ట్ వెరైటీలు !! సరికొత్త సరుకు !!!

చీర్ల వివరము:

1.	నైలాన్, జార్జెట్, బనారస్ బార్డర్ అండ్ ప్రింట్స్ బార్డర్ చీర	రు 60—00
2.	బనారస్ కాటన్ చీర	రు 35—00 నుండి 65—00
3.	నైలాన్, జార్జెట్ ఎంబ్రాయిడరీ చీర (పైటమీద మరియు అంచులకు ఎంబ్రాయిడరీ చేసింది)	రు 40—00 నుండి 55—00
4.	నైలాను, జార్జెటు ఎంబ్రాయిడరీ చీర (చీర మొత్తమునకు ఎంబ్రాయిడరీ చేయబడినది)	రు 40—00
5.	సేలం హేండ్‌లూమ్ చీర	రు 35—00 నుండి 50—00
6.	ప్రింటెడ్, నైలాన్ జార్జెటు చీర (జపాన్ రకము)	రు 42—00
7.	ఎంపీరియల్, బ్రాసో అండ్ నైలాన్, జార్జెట్ బ్రాసో చీర	రు 35—00 నుండి 45—00
8.	కోయంబత్తూరు హేండ్‌లూమ్ చీర	రు 25—00 నుండి 50—00
9.	టెరిలైజ్డ్ ఫుల్‌వాయిల్ చీర	రు 28—00
10.	కెంపర్ జార్జెట్ ప్రింటెడ్, బ్రాసో, కోరా చీర	రు 26—00
11.	రీలో వాయిల్ మరియు టూపాక్ జెర్సీ చీర	రు 22—00
12.	డ్రై వేర్ చీర	రు 15—00

ఇంకా అనేక రకముల చీరెలు మా వద్ద లభించును.

జె. సి. కంపెనీ (బొంబాయి)

రాఘవమందిరం దగ్గర

ఏలూరు రోడ్డు, విజయవాడ–2.

ఆదివారం కూడా అమ్మకములు గలవు

సంక్రాంతి పండుగ సందర్భమున అనేక క్రొత్త డిజైన్లలో ఆకర్షణీయమైన రంగులలో

కేలీ సింథ్, కేలికట్, కేలినెట్, ప్రింటెడ్ ఫుల్ వాయిలు, వాయిలు, ఆర్గండీ, హెచ్. టి. వాయిలు చీరలు వచ్చినవి.

మరియు

పోలిస్టర్-కాటన్ సూటింగులు, షర్టింగులు, ప్రింటెడ్ డ్రెస్ మెటీరియల్సు, మరియు బెడ్‌షీట్లు, టవలు పాప్లిన్సు వున్నవి.

ఒకసారి మా షాపులకు దయచేయండి.

1. కేలీకాత్ రిటెయిల్ షాపు,
నేషనల్ బిల్డింగ్సు, మెయిన్ రోడ్డు, విశాఖపట్నం-2.

2. కేలీక్లాత్ రిటెయిల్ షాపు.
కాశీశ్వరరావు రోడ్డు, గవర్నరుపేట, విజయవాడ-2.

మా షాపుకు దయచేయండి

మధురానుభూతి పొందండి.

జీప్ సెల్లులు దేశం నాలుగు చెరగులా ఎంత మారుమూల అయినా పేరు గాంచినవి

ఈ సెల్లులు నమ్మకానికి అంత ప్రశస్తిగాంచినవి. చాలాకాలం ఆటి రాగలవు. టార్చిలైట్లు ఎక్కువ కాంతి నివ్వడానికి, ట్రాన్సిస్టర్లు నిర్దుష్టంగా ధ్వనిని ప్రసారం చేయడానికి GEEP సెలులు వాడండి

STERLING GF 1281 TEL

ప్రపంచం యావత్తూ!





బుష్ సమర్పిస్తున్నారు మొట్ట మొదటి నిజమైన సరిక్రొత్త 4 బాండుల ట్రాన్సిస్టరు సెట్టు బ్రిగేడియర్—ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్టేషనునైనా పట్టుకొన గలిగినంత శక్తివంత మైనది.

సకల ప్రపంచమును మీ గృహప్రాంగణంలోనికి వాస్తవంగా తీసుకు వస్తుంది బుష్ బ్రిగేడియర్. పాటి సెట్లలోకన్న 25% అధికమైన విస్తృత-నాయిస్ నిస్పృత్తిగల ఉదాత్తమైన స్వచ్ఛ సదృశమైన శబ్దగ్రహణత. ధ్వని సిద్ధాంత రీత్యా, ప్రత్యేకముగా రూపొందించబడిన విలువయైన మాట్ ఫినిష్ కలిగియున్న కొయ్య కాబినెట్ కారణంగా గంభీరంగా, విస్పష్టంగా ధ్వనించే విశిష్టమైన నాదం. శక్తివంతమైన 15 సె.మీ. x 10 సె.మీ. అండాకారపు స్పీకరు నుండి ఉత్పన్నమయ్యే నమ్మ శక్యము కానంత సానురూప్యత గల శబ్దం. 100 పాయింట్ల అచ్చితమైన లాగింగ్ స్కేలు వల్ల, స్టేషన్లను పట్టుకొనుటలో అసాధారణ సౌలభ్యత □ నేడే బ్రిగేడియర్‌ను వినండి. ఒక్కసారి విన్నంతనే పడిపోతారు ప్రేమలో. వ్యవధి ఉంటే, ఒక్క సారి దానివంక తేరిపార చూడండి. అంత అందంగా ఉన్నా, అంత శక్తివంతంగా కూడా ఎట్లా ఉందా అని ఆశ్చర్యపోతారు.

బుష్ బ్రిగేడియర్

వెల: రు. 415/- (ఎక్సైజుతో సహా; అమ్మకం పన్ను అదనం)

సికిందరాబాద్.	మోహన్ రేడియోస్ అండ్ పోటో సర్వీస్,	శ్రీ విజయ్ ఎలక్ట్రానిక్సు	శ్రీ బాలాజీ యునైటెడ్ ఏజన్సీస్,
వెల్కో ఎంటర్‌ప్రైజెస్	బాంకి స్ట్రీట్, సుల్తాన్‌బజార్,	యూనివర్సిటీ రోడ్,	స్టేట్‌బ్యాంకు రోడ్,
రాష్ట్రపతి రోడ్,	ఫోన్: 43100	నల్లకుంట,	మహబూబ్ నగర్.
టెలిఫోన్: 74823, 76776, 73681	రాయల్ రేడియోస్	ఫోన్: 35320	న్యూ వాచ్ అండ్ రేడియో కంపెనీ,
గీతాంజలి: ఆయుల్ స్టోర్సుపక్క	రాయల్ హోటల్ బిల్డింగ్,	జిల్లా డీలర్లు :	రాష్ట్రపతి రోడ్,
2, మహాత్మాగాంధి రోడ్,	నాంపల్లి,	ఎం. అజీజ్ అండ్ కంపెనీ,	నిజామాబాద్.
జయా సైకిల్ మార్టు,	ఫోన్: 53693	బస్‌స్టాండ్	యూనివర్సల్ ఎలక్ట్రానిక్సు
59/3, సెయింట్ మేరీస్ రోడ్,	రేడియో సెంటర్,	బోధన్	స్టేషన్ రోడ్,
ఫోన్: 76539.	5—8—528	మోహన్ ట్రేడర్సు,	నిజామాబాద్.
వాసుదేవ్ బ్రదర్స్,	ఆబిడ్ రోడ్.	ప్రకాశం రోడ్,	రోయా మెడికల్ అండ్ జనరల్ స్టో
3—3—379, సుభాష్‌రోడ్,	సోనా ఎలక్ట్రానిక్స్,	ఖమ్మం.	ఎం.జి. రోడ్,
ఫోన్: 72102	లక్డీ-కా-పూల్,	ఇంటర్నేషనల్ రేడియో హౌస్,	సిర్పూర్, కాగజనగర్.
హైదరాబాద్ :	ఫోన్: 33854	టవర్ రోడ్,	రమేష్ రేడియో హౌస్,
గేలార్డ్ (సెడక్ట్స్) చిక్కడపల్లి,	శ్రీ గోపీనాథ్ కమర్షియల్ ఎంటర్‌ప్రైజెస్	కరీంనగర్.	జైప్రకాశ్ నారాయణ్ రోడ్,
ఫోన్: 37585	బేగం బజార్, ఫోన్: 41189		వరంగల్.

అతను చేయగలడా?

ప్రతీ డ్రైవరూ రోడ్డుపైని వెళ్తున్నప్పుడు అనుక్షణం సరియైన నిర్ణయాలను వెంట వెంటనే తీసుకొనవలసివుంది. అతను మా స్థాయికి రావాలంటే, అతను మంచి మనస్తత్వంగలవాడై, వెంట వెంటనే నిర్ణయాలను చేసుకోగలవాడుగా వుండాలి.

అందుకే డ్రైవరును నియమించుకునే ముందున్ను ఆ తర్వాత ఉద్యోగములో వుండగా అప్పుడప్పుడున్ను మేము పరీక్ష జరుపుతూ వుంటాము.

మేము జరిపే మనస్తత్వ, శారీరిక పరీక్షల మూలంగా డ్రైవరుకిగల దూరదృష్టి ప్రక్కచూపు, రంగు విభజన, గేరునుంచి కొలుకొనడం, కంటికీ, కాలికీగల సత్సంబంధం....వీటన్నిటి విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకొనబడుతూ వుంటాయి.

"సదరన్ రోడ్‌వేస్" సంస్థ తమ సమర్థత తమ డ్రైవర్ల సమర్థత పైనికూడా ఆధారపడి వుందని సర్వదా గుర్తించింది.

ఈ సంస్థయొక్క లారీలు రాత్రి 11 గంటలు తెల్లవారు జామున 4 గంటల మధ్య నడవవు. ఎందుకనగా అది అందరూ ప్రశాంతంగా నిద్రించే సమయం. ఇదే వేళల్లో ఎక్కువగా దారిప్రమాదాలు జరుగుతాయని కనుగొనబడింది.

"సదరన్ రోడ్‌వేస్" వారంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్, మైసూరు, కేరళ, రాష్ట్రాల ప్రజలకు అచంచలమైన విశ్వాసం కలదంటే అందుకు యిదొక కారణం.

మీరు టి వి యస్ ని నమ్మవచ్చును.

సదరన్ రోడ్‌వేస్ ప్రయివేట్ లిమిటెడ్.,
(టి.వి.యస్. గ్రూప్ కంపెనీలలో ఒక సంస్థ)
మధురై

#OSSR1243TE

రాష్ట్రస్థాయిలో ఎన్నికల సర్దుబాట్లకు అవకాశం
కొత్త కాంగ్రెస్ ఆశాభావం

న్యూఢిల్లీ, జనవరి 12 : జాతీయ స్థాయిలో ఎన్నికల సర్దుబాట్లపై కొత్త కాంగ్రెస్, పి. ఎస్. పి. నాయకుల మధ్య చర్చలు విఫలం అయినప్పటికీ, రాష్ట్రస్థాయిలో సర్దుబాట్లకు అవకాశం కలదని కొత్త కాంగ్రెస్ ఇంకా ఆశాభావాన్ని కల్గియుంది.

సర్దుబాట్లపైన పి. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమ్ భాసిన్‌తో చర్చలు జరిపిన కొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ చర్చలు విఫలమైనందుకు ఒకరి నొకరు నిందించుకోవ ప్రయోజనం లేదని అన్నారు. రాష్ట్రస్థాయిలో సర్దుబాట్లపై ఉభయపక్షాలు ఒప్పందం కుదుర్చుకోడానికి అవకాశం కలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సీట్ల సర్దుబాట్లపై ఒప్పందం కుదుర్చుకోలేని ఇరుపక్షాల అసమర్థతే ఈ చర్చల వైఫల్యానికి కారణం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాల ఇబ్బందులను ఉభయ పక్షాల నాయకులు గ్రహించగలిగారు.

కొన్ని రాష్ట్రాలలో సర్దుబాట్లు జరపడానికి ఇరుపక్షాలవారు కృషి జరపగలరని తెలియవచ్చింది.

5 లోక్‌సభ సీట్లకు రాష్ట్రం నుండి డి. ఎం. కె. పోటీ

విజయవాడ, జనవరి 12: లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుండి అభ్యర్థులను నిలబెట్టడానికి డి. ఎం. కె. రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆంధ్రలో అయిదు పార్లమెంటరీ స్థానాలకు పోటీ చేయడానికి విశాఖపూరులో ఇటీవల సమావేశమయిన రాష్ట్ర ద్రవిడ ప్రగతి శీలక సమాఖ్య జనరల్ కౌన్సిల్ నిర్ణయించినట్లు విజయవాడ కమిటీ జారీచేసిన ప్రకటనవల్ల తెలిసింది.

మధురై యూనివర్సిటీ వైస్-ఛాన్సెలర్‌గా వరదరాజన్ నియామకం

మద్రాసు, జనవరి 12 : మధురై యూనివర్సిటీ వైస్—ఛాన్సెలర్‌గా మద్రాసు యూనివర్సిటీలోని తమిళం ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్. వరదరాజన్‌ను తమిళనాడు గవర్నరు నియమించారు. శ్రీ వరదరాజన్ వచ్చేనెల మొదటి తేదీనుంచి తమ బాధ్యతలను స్వీకరిస్తారు.

రేడియో

గురువారం, జనవరి 14
శక 1892 పుష్య 24

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—40 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృతపాఠం, 8—45 సంకీర్తనం, 8—20 విజయవాడ వలె, మధ్యాహ్నము:12—05చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 ద్వారం వెంకటస్వామి నాయుడు: వయొలిన్, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రము: 5—30 హిందుస్థానీ సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామలక్ష్మి, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వాణ,7—30పుష్పతోరణం, సంగీతరూపకం—రచన: శశాంక, 7—45 ద్వారం వెంకటస్వామి నాయుడు: వయొలిన, 8—30 పిరుకొరిన పాటలు, 9—15 ఉపన్యాసం వి. కమలా కరరావు: వృద్ధులు, 9—20 అఖిలభారత రూపక కార్యక్రమము, (విజయవాడ నుండి రిలే), 10—00 ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి. 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, తిరుప్పావై, సప్తపది, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, (హైదరాబాద్‌నుండి రిలే), 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృతపాఠం, 7—45 సుబ్బలక్ష్మి సంగీత్, 8—30 కె. కన్నన్: వేణువు,మధ్యాహ్నము: 11—45 చిత్రరంజని,12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 కె. కన్నన్ వేణువు, 1—40 పాడి పంటలు, 1—50 తె. వా., 2—01 వేమూరి ఎన.జక్కి, సాయంత్రము:5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 బాలానందం, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారము, 6.30 ఊర్లో కార్యక్రమము, 6—45 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 8—15 సంక్రాంతి పాటలు, 9—30 అఖిలభారత రూపక కార్యక్రమము, 10—00 వేమూరి ఎన.జక్కి, 10—35 ప్రసార సమాప్తి

రాయచూరు మరియు హైదరాబాద్‌ల పిలుపు
కవిరాజ పండిట్
దుర్గాదత్త శర్మ

వైద్య వాచస్పతిని దిగువ చోట్ల సంప్రదించండి.
రాయచూర్: 14 జనవరి ఉదయం 7—30 గం.ను. 1—00 గం. వరకు సంతోష్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఫోన్: 247
హైదరాబాద్ : 15 జనవరి.ఉదయం 7—30గం.ను. 1—00 వరకు తిరు ఉంటం 4—00 గం. ను రాత్రి 7—00 వరకు గార్డెన్ హోటల్, కింగ్‌కోఠీ రోడ్, ఫోన్: 40181.
ఓకేంకూడా అలస్యం కాకుండుటకు వీరు విమానంలో ప్రయాణించేయుదురు.
పై కార్యక్రమము గుర్తించుకుని దిగువ జబ్బులకు వీరి విపుల వైద్యసంపోలు పొందండి:
గుండెజబ్బు, మతిభ్రమ, భగందరము,నరముల బలహీనత, అతిమూత్రం, ఉబ్బసం, జీర్ణకోశవ్యాధులు మలార్శ, మూర్ఛరోగం, విషరక్తము, నడుంనొప్పులు ఇంక అంతుపట్టని ఇతర వ్యాధులు.

KALPA PHARMACY
Navaratna Chowk: Jullundur City.
KP-NP-127 (R

టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్

టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంటుకు దరఖాస్తులు ఆహ్వానింపబడుతున్నవి. జీతం రు. 150—5—160—8—240—ఇబి—8—280—10—300 పైన హైదరాబాద్ టెలిఫోన్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అనుమతించబడే మామూలు అలవెన్సులు.

ఖాళీల సంఖ్య : సుమారుగా అయిదు. వీటిలో ఒకటి షెడ్యూల్డు కులాలకు ఒకటి మాజీసైనికులకు కేటాయించబడినది.

వయస్సు పరిమితి : 1—7—1970 నాటికి 18 సం. లాలకు 24 సంలాలకు మధ్య వుండవలెను. షెడ్యూల్డు కులాలకు, మాజీసైనికులకు, జీవనవృత్తి కోల్పోయిన వ్యర్థకారులకు, అభ్యర్థులకు పంపబడే ఇన్‌స్ట్రక్షన్సులో వివరించబడిన కొన్ని తరహాల ఇతర వ్యక్తులకు గరిష్ఠ వయఃపరిమితి సడలించబడవచ్చు.

అర్హతలు : ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులుగా ఇంటర్మీడియెట్ సైన్సు లేక తత్సమానమైన పరీక్ష, లేదా ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులతో మూడు సంవత్సరాల డిగ్రీకోర్సులో జయప్రదంగా మొదటిసంవత్సరం సమాప్తి, లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపబడిన ఇంజనీరింగ్ డిప్లొమాలలో ఒకటి లేదా ఫిజిక్సు, మాథమేటిక్సు సబ్జక్టులుగా జయప్రదంగా ప్రీ ఇంజనీరింగ్‌కోర్సు సమాప్తి.

సెలెక్షన్ : అరతకల అభ్యర్థులు షెడ్యూల్డ్ కులాలకు, మాజీసైనికులకు ప్రత్యేకించబడిన ఖాళీలకు కోటడీ, ఇంటర్మీడియెట్ సైన్సు లేదా తత్సమానమైన పరీక్షలో వచ్చిన మార్కులు—ఉన్నతవిద్యార్హతలకు, స్పోర్ట్సుకువచ్చే బోనసు మార్కులు కలిపినపిదట అయిమార్కులు ఆధారంగా సమర్థత ప్రాతిపదికగా సెలెక్టుచెయ్యబడుదురు

ట్రెయినింగ్ : సెలెక్టుచెయ్యబడిన అభ్యర్థులకు 9 నెలల ట్రెయినింగ్ యివ్వబడును. ట్రెయినింగ్ కాలంలో నెలకు రు 100 — అలవెన్సు ఇవ్వబడును.

అభ్యర్థులు ఏ పోస్టాఫీసులోనైనా రు 5/— చెల్లించి తీసుకొన్న పోస్టల్ ఆర్డరును చూపి, డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్సు, హైదరాబాద్—33 వారి ఆఫీసునుంచి తొంద రగు నిర్ణీతమైన దరఖాస్తు ఫారంలోనే దరఖాస్తు చెయ్యవలెను. షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము క్రింద రు 1—25 చెల్లించవచ్చును. రుసుము మనియార్డరు లేక పోస్టల్ ఆర్డర్లు లేదా చెక్కులద్వారా పంపితే అంగీకరించబడదు. పూర్తిచెయ్యబడిన దరఖాస్తుఫారాలు అవసరమైన డాక్యుమెంట్లతో సహా వరిగాగాని, చేరువలోని ఎంప్లాయిమెంటు ఎక్స్‌ఛేంజిద్వారాగాని, ఒకవేళ యిప్పటికే గవర్నమెంటు సర్వీసులో పనిచేస్తున్నట్లైతే ఆఫీసు అధికారిద్వారాగాని, డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్సు, హైదరాబాద్—33 వారి ఆఫీసుకు 1—2—71 దాటకుండా చేరునట్లు పంపవలెను. లోపాలున్న దరఖాస్తులు, గడువుతేదీపిమ్మట అందిన దరఖాస్తులు తిరస్కరించబడగలవు.

హైదరాబాద్ టెలిఫోన్ జిల్లా
DAVP-711(95)/70

బ్రహ్మాండమైన సంక్రాంతి బహుమతులు...

స్పెషల్ బహుమతులు
రు. 30 లక్షలు

ఒక స్పెషల్ మొదటి బహుమతి
[illegible]
రెండు స్పెషల్ రెండవ బహుమతులు
ఒక్కొక్కటి రు 5 లక్షలు చొప్పున
(ప్రతి ఆరు డు సిరీస్‌కు ఒకటి)
అయిదు స్పెషల్ మూడవ బహుమతులు
ఒక్కొక్కటి రు 2 లక్షల చొప్పున
(ఒది సిరీస్‌కు ఒక్కటి)

రు. 10 లక్షలు
రు. 10 లక్షలు
రు. 10 లక్షలు

మామూలు బహుమతులు రు. 35 లక్షలు
మొత్తం రు. 65 లక్షలు - 6118 బహుమతులు

తమిళనాడు ప్రభుత్వం
బ్రహ్మాండమైన ఈ సంక్రాంతి డ్రాలో
లక్షలు గెలవవలసిందిగా మిమ్ము ఆహ్వానిస్తున్నది.

డ్రా తేది : 31-1-1971

ఇంతవరకు తమిళనాడు రాఫిల్ 208 మందిని లక్షాధికారులను చేసింది !
కేవలం రెండు రూపాయల పెట్టుబడితో మీకు లక్షలు గెలుపొందే అవకాశం.
టిక్కెట్టు ఖరీదు రు. 2/- మాత్రమే. అమ్మకం కొనసాగుతోంది ! త్వరపడండి !

తమిళనాడు రాఫిల్
టిక్కెట్లు కొనండి

జారీ చేసినది : డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ తమిళనాడు ప్రభుత్వం. మదరాసు-9.

ఏ రాష్ట్రం ఎన్నడూ యివ్వని బ్రహ్మాండమైన బంపర్ బహుమతులు.

సింహళం - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
జట్టుల మధ్య
గొప్ప క్రికెట్ పోటీ
గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో
జనవరి 16, 17, 18 తేదీలలో

	సీజను	ప్రవేశ రుసుము. రోజువారి
కుర్చీ 'సి'	రు 25—	రు 10—
'కవర్డ్' గాలరీ	రు 10—	రు 5—
సాదా గాలరీ	రు 5—	రు 2—

విద్యార్థులకు సీజన్ టిక్కెట్లలో 50% తగ్గింపు విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు: సాదాగాలరీలో ఏమూడు రోజులకు ఒక్క రూపాయి టిక్కెట్లు విజయవాడ హోటల్ మనోరమ, స్టేడియం ప్రతి ఆఫీసు వద్ద దొరుకును.
టిక్కెట్లకు, సీట్ల ఏర్పాటుకు
బి. యస్. వెంకటేశ్వరరావు,
గౌరవకార్యదర్శి, ఆంధ్ర క్రికెట్ సంఘం,
బ్రహ్మానందరెడ్డి స్టేడియం, గుంటూరు—1. (ఫోను: 21951)

బ్రూక్స్
వంటకి సువాసన ఎస్సెన్సులు


కేకరి తయారీకు, సోడా కలర్, మిఠాయి ఐస్‌క్రీం మొదలగు వాటికి
అమ్మకందారు:
శ్రీ రత్నోడ్ ట్రేడింగ్ కంపెనీ
6/105E, మౌంట్ రోడ్, మద్రాసు-18
ఫోను 440202
aries-R1877L

క్రీడాలోకం:

దక్షిణ మండలంకు దులీప్ ట్రోఫీ

బొంబాయి, జనవరి 12. ఇక్కడ జరిగిన దులీప్ ట్రోఫీ క్రికెట్ ఫైనలులో, తూర్పు మండలంపై 10 వికెట్ల తేడాతో గెలిచి, దక్షిణ మండలం ట్రోఫీ గెల్చుకుంది.

మొదటి ఇన్నింగ్సులో 382 పరుగులు చేసిన తూర్పుమండలం 2 వ ఇన్నింగ్సులో 130 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. ఆనంద్‌శుక్లా (44), జి బోస్ (26) మినహా బాట్స్‌మెన్ అందరూ విఫలులయ్యారు. గోవిందరాజ్ 3, చంద్రశేఖర్, ఆబిద్‌అలీ, వెంకటరాఘవన్ తలొక 2 వికెట్లు తీసుకొన్నారు. మొదటి ఇన్నింగ్సుపేక్ష 69 పరుగుల ఆధిక్యంతో దక్షిణ మండలం విజయం సాధించి, 62 పరుగులు వికెట్లు పోకుండా చేసింది.

దక్షిణమండలం గెల్వటం ఊహించిందే. అయితే తూర్పుమండలం బాట్స్‌మెన్ మొదటి ఇన్నింగ్సులో చూపిన పోరాటపటిమ పోటీ చివ్వరి వరకు ఆసక్తిదాయకంగా జరిగింది. జయసింహా, ఆబిద్ ఫైనలులలో దక్షిణమండలం విజయమునకు సూత్రధారులుగా రాణించారు. చిక్కిన అవకాశమును జారనీయకుండా, దక్షిణమండలం బౌలర్లు సంపూర్ణ విజయం చేకూర్చారు. వెస్ట్ ఇండీస్ పర్యటనకు జట్టు ఎన్నికలో ఈ పోటీ ప్రభావం తప్పక ఉంటుంది.

ఇంగ్లండ్ గెల్పే అవకాశం

సిడ్నీ, జనవరి 12. ఇక్కడ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ క్రికెట్ టెస్టులో, ఇంగ్లాండ్ గెల్పే అవకాశం బాగా ఏర్పడింది.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్సు 236 పరుగులకే ముగిసింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు అండర్‌వుడ్ (66—4 వి), ఇల్లింగ్‌వర్త్ (20—2 వి) పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్సులో 96 పరుగుల ఆధిక్యం పొందింది. రెండవ ఇన్నింగ్సు ప్రారంభంలో, లక్‌హర్ట్స్ త్వరగా ఔట్ అయినా, ఆట మెరుగైన స్థితిలో ఉంది. వాతావరణం భారంగా ఉండి, బౌలర్లకు అనుకూలంగా ఉంది. అయినా నాల్గవ వికెట్టుకు విడిపడకుండా బాయ్‌కాట్, డి'ఒలివేరా 130 పరుగులు చెయ్యగా, నేటి ఆట ఆఖరుకు ఇంగ్లాండ్ 3 వికెట్లు నష్టపడి 178 పరుగులు చేసింది. ఆఖరి ఇన్నింగ్సులో 300 పరుగులు చెయ్యటం కష్టమనుకోవడంతో ఇప్పటికే ఇంగ్లాండ్ 7 వికెట్లుండగా 274 పరుగులు ఎక్కువ ఉంది.

ఈ టెస్టులో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. బాట్స్‌మన్‌గా వైఫల్యం చెందటం ముఖ్యకారణంగా భావిస్తున్నారు.

ఇతర వార్తలు

నిన్న, జపాన్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళు హైదరాబాద్‌లో ఆడిన టేబుల్ టెన్నిస్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో, శివాజీరాత్ సక్సేనా, కామేను ఓడించారు. అయితే అందరికీ జపాన్ ఆటగాళ్ళు, ఫైనల్సుకు చేరారు.

కొత్తది


ఎంతో ఎక్కువ నురగ
అత్యంత మృదువైన
కొత్త సువాసన
కొత్త స్టాండ్-అప్ మూత
పామోలివ్
లేదర్
షేవింగ్
క్రీమ్


పామోలివ్—లోకమంతటా ఏదల వ్యక్తుల ఎన్నిక.

మీ పేరు వోటరుల
జాబితాలో వున్నదా?

మీ వయస్సు 1-1-1970 తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి, అంతకు ముందినుండి మీరున్న చోటే వుంటే రాబోయే జనరల్ ఎన్నికలలో మీకు వోటు వేసే అధికారం వుంది. మీ పేరు వోటర్ల జాబితాలో వుంటేటట్లు చూసి చేసుకోండి. లేక పోతే మీ వోటు హక్కు వినియోగించుకోలేరు.

మీరు వోటరుల జాబితాలో లేకపోయినట్లైతే వెంటనే మీ నియోజకవర్గం ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరుకు వ్రాయండి — (అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో మీరు వుంటే, డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ లేదా అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్, గ్రామాలలో నాటు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేక తహశీల్దార్) కు, ఏ పరిస్థితులలోను 15-1-1971 దాటకుండా వ్రాయండి.

వోటర్ల జాబితాలో పేరు చేర్చడానికి దరఖాస్తు రుసుము యిప్పుడు 10 పైసలు మాత్రమే.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు
ఆంధ్రప్రదేశ్

సీలు వేసిన టెండర్లు

ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంటు కార్పొరేషన్ లిమిటెడ్ 'స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ' కొనుగోలుకు సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి. ఈ యూనిట్‌ను క్రింద పేర్కొన్న షరతులతో లేదా క్రింద వైనా కొనవచ్చును.

ఎ) పూర్తిగా కొనివేయుట
బి) వాయిదా పద్ధతిని కొనుట
సి) లీజు తీసుకొనుట
డి) భాగస్వామ్య వ్యాపారంగా నడుపుట

1. టెండరు ఫారములు 25—1—1971 నుండి 10—2—1971 తేదీ వరకు మ. 2—00 గం.ల వరకు విక్రయించబడును.
2. టెండర్లు స్వీకరించడానికి ఆఖరి తేదీ అయిన 11—2—71 తారీఖు మ. 3 గం.ల లోపుగా గాని అంతకు ముందే గాని చేరవలెను. టెండర్లను మేనేజింగ్ డైరెక్టర్ 11—2—1971 తేదీ మధ్యాహ్నం 3—30 గంటలకు తెరుస్తారు.
3. ఆసక్తి కలవారు కార్పొరేషన్ ఆఫీసు నుండి విక్రయించిన టెండరు ఫారాలను పొందవచ్చును.
టెండరు ఫారాలు కోరే దరఖాస్తుతో పాటు రు 7.50 (వాపసు యివ్వబడదు) ఎవరి ద్వారా ఆయినా, బ్యాంకు డ్రాఫ్టు, పోస్టల్ ఆర్డర్లలో దేని ద్వారా నైనా మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర తీసుకొని దరఖాస్తుకు జతపరచి పంపవలెను.
4. కొనదలచిన వారికి ఫ్యాక్టరీని భూమి యంత్రాలను, పరికరాలను, యితర భవనాలను తనిఖీ చెయ్యడానికి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చబడును. ఇతర వివరాలకు ఫ్యాక్టరీ ఆఫీసర్ ఇన్‌ఛార్జిని కలుసుకోవలసినదిగా కోరబడుతున్నారు.

క్ర. సం.	యూనిట్ పేరు విరునామా	ఉత్పత్తి చేసే వస్తువులు
1.	స్టీల్ వేర్ పైపు ఫ్యాక్టరీ, రాజమండ్రి—2. తూర్పుగోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్.	స్టీల్ వేర్ పైపులు, స్పైరల్స్

(సం.) జాదర్ ఆలీఖాన్,
మేనేజింగ్ డైరెక్టర్.
ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్.
టెలిగ్రామ్: 'APSIDCORP' ఫోన్: 33997 34859 35311
రిజిస్టర్డు ఆఫీసు: 6—1—174; బేష్ముక్ లాక్ రోడ్, హైదరాబాద్—4.
Kiron

ఎరువుల పరిశ్రమకై స్వదేశీ కేటలిస్టులు
—ఒక ఘనమైన విజయము

ఫెర్టిలైజరు కార్పొరేషనువారి ప్లానింగ్ అండ్ డెవెలెప్‌మెంటు విభాగము స్వశక్తితో ఈ క్రింద పేర్కొనబడిన కేటలిస్టుల తయారీ సాధించి, ఎరువుల పరిశ్రమతో వ్యాపారకముగాను అమ్ముచున్నారు.

పిడిఎల్-66ఏ : మిథేను స్టీము రిఫార్మింగు
పిడిఎల్-66బి : మిథేను స్టీము ఆక్సిజను రిఫార్మింగు
పిడిఎల్-ఎమ్-33 : నేఫ్తా స్టీము రిఫార్మింగు
పిడిజెడ్-6 : డివల్ఫరైజేషను జింకు ఆక్సైడు
పిడిజెడ్-12 : డివల్ఫరైజేషను జింకు ఆక్సైడు
పిడిజెడ్-6ఏ : గార్డు కేటలిస్టు ఎలిటి కనవర్షను
పిడిసి-63 : హై టెంపరేచరు కార్బన్ మోనాక్సైడ్ కనవర్షన్ (ఎటీ మోనియా/మిథనాల్)
పిడిఎల్‌టి-31 : లో టెంపరేచరు సిఓ కనవర్షన్
పిడిఎమ్ 1ఏ : మిథనేషను

ఈ కేటలిస్టులు ఇన్నాళ్ళుగా ఎరువుల పరిశ్రమకై దిగుమతి చేసుకొంటున్న విదేశీ కేటలిస్టులకు బదులుగా వాడబడుతున్నవి. ఈ స్వదేశీ కేటలిస్టుల వాడుకలో కల్గు లాభములు:

1) ఇవి దీర్ఘకాల ఉత్పాదనానుభవముతో సాధించి తయారీ చేయబడినవి
2) స్వల్ప వ్యవధిలో లభించును
3) విదేశీమారకము అవసరములేదు
4) విదేశీ ప్రావీణ్యతనుగాను స్థాపన చేయవలసినపనిలేదు.
5) అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు మీకు ఎల్లపుడు తోడ్పడుదురు

ఈ విభాగము మీకు అందజేయు సహాయములు:
• కేటలిస్టులకు సంబంధించిన టెక్నికల్ అంశములకు సలహాలు
• పరిశ్రమలు ప్రారంభించుటకై అవసరమగు సాంకేతిక సహాయము
• ఇంకా ఎన్నో
ఈ కేటలిస్టులను కొనుగోలువారికి సరఫరా విభాగమువారి వివరములన్నియు లభించును

ఇప్పుడు కూడా లభిస్తాయి
హై అల్యూమినా రిఫ్రాక్టరీ
పదార్థం

ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ తయారీ

పూర్తి వివరాలకు ఈ క్రింది చిరునామాకు వ్రాయవలెను
చీఫ్ ఇంజనీరు (కెటలిస్టు)
ప్లానింగ్ అండ్ డెవెలెప్‌మెంటు విభాగము
సింద్రీ, ధన్‌బాద్ జిల్లా బీహారు
టెలిఫోను నంబరు 48441,4 (ఝరియా) అంటే, ప్లానింగ్ సింద్రి

faa/PD-371
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

టైమ్ స్కేల్ గుమాస్తాల రిక్రూట్‌మెంట్

టైమ్‌స్కేలు గుమాస్తాల రిక్రూట్‌మెంటుకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జీతం రు. 110—4—150—5—175—ఇబి—6—205—7—240 పైన మామూలుగా అనుమతించబడే అలవెన్సులు.

ఖాళీలు : ఈ గుమాస్తా ఉద్యోగాలకు సుమారుగా 23 ఖాళీలు వున్నవి. వీటిలో మూడు షెడ్యూలు కులాలకు, రెండు షెడ్యూల్డుజాతులకు, రెండు మాజీసైనికులకు కేటాయించ బడినవి.

వయస్సు : అభ్యర్థులు 18 ఏళ్ళవయస్సు కలవారై వుండవలెను. 1.1.1970 నాటికి 23 ఏళ్ళు వచ్చి వుండరాదు. షెడ్యూల్డుకులాలకు, షెడ్యూల్డుజాతులకు, మాజీ సైనికులకు, జీవనవృత్తి కోల్పోయిన స్వర్ణకారులకు, అభ్యర్థులకు పంపే ఆదేశాలలో వివరించబడిన షరతులు ప్రకారం ఇతర వ్యక్తులకు గరిష్ఠ వయోపరిమితి సడలించబడగలదు.

అర్హతలు : అభ్యర్థులు ఏ రాష్ట్రం యూనివర్సిటీ అయినా, లేక బోర్డు అయినా నిర్వహించిన మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన పరీక్ష ప్యాసై వుండాలి. ఎస్ఎస్‌సి ప్యాసైన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే కాని హెయ్యర్ సెకండరీ మల్టిపర్పస్ స్కూల్స్‌లో 11 వ క్లాసులో ప్యాసు అర్హతగా అంగీకరించబడదు. షెడ్యూల్డ కులాలకు, జాతులకు మాజీసైనికులకు కేటాయించబడిన ఖాళీలకు లోబడి అర్హతగల అభ్యర్థులు సమర్థత ప్రాతిపదికగా మెట్రిక్యులేషన్, లేదా తత్సమానమైన పరీక్షలలో సంపాదించుకొన్న మొత్తం మార్కులకు ఉన్నతమైన అర్హతలకు, స్పోర్ట్సుకు వచ్చే బోనసు మార్కులు కలపగా తేలిన మార్కుల శాతం ఆధారంగా ఎన్నుకోనబడుదురు.

ఎన్నికైన అభ్యర్థులకు ఉద్యోగానికి నియమించడానికి ముందు మూడు మాసాల శిక్షణ ఇవ్వబడును. ఈ శిక్షణ కాలంలో వారికి నెలకు రు 80/— భృతి ఇవ్వబడును. (రేపులో ఖాయపరచడానికి ఎందు ఇంగ్లీషు లేదా తెలుగులో డిపార్టుమెంటల్ రూల్సు అండ్ రెగ్యులేషన్స్ పరీక్షకు హాజరై ప్యాసు కావలెను.

దరఖాస్తులు స్వీకరించడానికి కడపటితేదీ 8—2—71.

అర్హతలు, దరఖాస్తు ఫారాలు డిస్ట్రిక్టు మేనేజర్, టెలిఫోన్స్, హైదరాబాద్ 33 వారి ఆఫీసునుంచి ఉచితంగా పొందవచ్చును.

అభ్యర్థులు దరఖాస్తు ఫారాలకోసం వ్రాసేటప్పుడు తమ అడ్రసు వ్రాసిన కవరును (24×10 సెం) స్టాంపులు అంటించకుండా పంపవలెను. పూర్తి చెయ్యబడిన దరఖాస్తు ఫారములు అవసరమైన డాక్యుమెంట్లతో సహా రిజిస్టర్డు పోస్టులో ఎంపాయిమెంటు ఎక్స్చేంజిద్వారాగాని, ఒకవేళ గవర్నమెంటు సర్వీసులో వున్న అభ్యర్థులైతే తాము పనిచేస్తున్న ఆఫీసు అధికారిద్వారాగాని ఈ ఆఫీసుకు 8—2—71 దాటకుండా పంపవలెను.

లోపాలున్న దరఖాస్తులు, గడువుతేదీకి తర్వాత అందిన దరఖాస్తులు తిరస్కరించబడును. ఎన్నికైన అభ్యర్థులకు మాత్రమే ఫలితాలు తెలుపబడును.

క్రిందటిసారి జరిగిన రిక్రూట్‌మెంటులో ఎన్నికైన ఇతర కులాలకు, షెడ్యూల్డు కులాలు, జాతులు, మాజీసైనికులకు చెందిన అభ్యర్థులు పొందిన అతితక్కువ మార్కుల శాతం ఈవిధంగా వున్నది. 73, 42, 60, 71, 58, 56.4.

ఏవిధమైన రికమెండేషన్లుగాని, సిఫారసులుగాని జరిపిన అభ్యర్థులు తమ అర్హతలు కోల్పోవుదురు.

హైదరాబాద్ టెలిఫోన్ జిల్లా
DAVP-711(98)/70

క్రాంప్టన్ పంకాలైతే
ఖచ్చితంగా నమ్మకమైనవే.
క్రాంప్టన్ ట్యూబులు,
ఫిట్టింగులు కూడా
అంతే నమ్మకమైనవి!



మీ వద్ద క్రాంప్టన్ పంకాలు 30 సంవత్సరాలకు పైగా పని చేస్తూ ఉండటం మీరు చూశారు. □ క్రాంప్టన్ ట్యూబులు మాత్రం 30 సంవత్సరాలు పని చెయ్యవు. కాని, ఏ ఇబ్బందీ లేకుండా, అవి చాలా కాలం తప్పకుండా పనిచేస్తాయి. ఎంతో శ్రమ పడి వీటిని క్రాంప్టన్ తయారుచేస్తారు. ఉదాహరణకు, మిక్కిలి ఎక్కువ కాలం ట్యూబులు పని చెయ్యటం కోసం, ఎలెక్ట్రోడ్సు మీద మిక్కిలి దట్టమైన 'ఎమిసివ్ కోటింగు' వేస్తారు. □ మంచి ట్యూబుకు మంచి ఫిట్టింగే కావాలి. అందువల్ల, ఫిట్టింగులను కూడా క్రాంప్టన్ స్వయంగా తయారు చేస్తారు. అంతేకాదు, సరియైన స్థితిలో అవి మీకు లభించటం కోసం, ఎంతో జాగ్రత్తగా వాటిని ప్యాక్ చేస్తారు. □ మేము తప్ప, వేరెవరూ మీ కోసం ఇంతగా శ్రమపడరు. అవును మరి, నమ్మకానికి పేరు గన్నది క్రాంప్టన్ ఒకరేగా!
మీ ఎలెక్ట్రీషియన్‌ను అడగండి, అతనూ చెబుతాడు...
వాడండి ఇక మీదట క్రాంప్టన్
Crompton Greaves
CG-77 16



Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

సంక్రాంతి ఆంధ్రప్రభ సంచిక

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 14 విజయవాడ 14-1-71 గురువారం

808385

పార్టీపేరు మార్చుకోవాలన్న సూచనకు పాతకాంగ్రెస్ తిరస్కృతి

అన్ని విషయాలు కోర్టుద్వారానే తేల్చుకోగలమని మిశ్రా ప్రకటన

కేరళ, మైసూరులలో పార్టీ కార్యాలయాల ఆక్రమణకు కొత్త కాంగ్రెస్ యత్నం: బెంగుళూరులో 25 మంది అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 13 :

శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్ తన పేరు మార్చుకొని, కొత్త చిహ్నం కోసం దరఖాస్తు పెట్టుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ చేసిన సూచనను పాతకాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఎస్. డి. మిశ్రా నేడు త్రోసి పుచ్చారు.

ఇదిలా వుండగా ఎన్నికల కమిషనర్ తీర్పును పురస్కరించుకొని కేరళలోనూ, మైసూరులోను పాత కాంగ్రెస్ అధీనంలోవున్న పార్టీ కార్యాలయాలను, కొత్తకాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి.

బెంగుళూరులో నిన్న ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ లీడర్ శ్రీ ఎస్. హెచ్. గాడాతోసహా 25 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

కోళ్‌కోడ్‌లో పాతకాంగ్రెస్ జిల్లా కమిటీకి చెందిన కార్యాలయాన్ని కొత్త కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. నేటి మధ్యాహ్నం వరకు ఈ కార్యాలయం [illegible] ఆధీనంలోనే వున్నది.

శ్రీ మిశ్రా ఆరోపణలు

ఎన్నికల చిహ్నం వివాదంపై శ్రీ సేన్‌వర్మ తీర్పు విలంబిత దొరణిలో వున్నదని, దాన్ని పరిహరింప చేసేందుకుగాను, తగున్యాయస్థానం ద్వారా చర్యలు తీసుకోవడానికి తమపార్టీ ప్రయత్నించ గలదని శ్రీ మిశ్రా అన్నారు.

న్యాయా న్యాయాలు కోర్టులో నిర్ణయించబడేదాకా తమ పార్టీ హక్కులకు భంగంకలిగించే ఎట్టి చర్యలను ఎన్నికల కమిషనర్ తీసుకోరనే ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

పార్టీ న్యాయవాది శ్రీ కె. సి. శర్మ ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ వ్రాశారు [illegible] శ్రీ మిశ్రా ఈ సందర్భంలో చెప్పారు.

(మిగతా 2వ పేజీలో)

కొత్త సోషలిస్టుపార్టీ అవతరణ

పాట్నా, జనవరి 13: సోషలిస్టుపార్టీల నుంచి చీలిపోయి పోటీ పార్టీలు నెలకొల్పిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు "సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా" అన్న పేరిట కొత్త సోషలిస్టుపార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు.

ఉత్తరప్రదేశ్‌లోని దేవోరియాలో రెండు రోజులపాటు జరిపిన సమావేశాలలో ఈకొత్త పార్టీ అవతరించింది.

బీహార్ శాసనసభ్యుడు శ్రీ సూరజ్ నారాయణసింగ్ కొత్తపార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు.

బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని, పోటీ సోషలిస్టుపార్టీలు కొత్త పార్టీలో విలీనమైనట్టు పత్రికా విలేఖరులకు ఆయనచెప్పారు.

కేరళ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ లలోని ఇండియన్ సోషలిస్టు పార్టీ, బీహార్ పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోని పోటీ పి.ఎస్.పి. పార్టీల ప్రతినిధులు దాదాపు 50 మంది ఈ సమావేశానికి హాజరైనారు.

యు.పి., పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన సోషలిస్టుపార్టీ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరైనారు.

సంక్రాంతి దృశ్యాలు - ఎన్నికల కోలాహలం

శుభాకాంక్షలు

మా పాఠకులకు, ప్రకటనదారులకు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలను అందచేస్తున్నాము.

సంక్రాంతి ప్రత్యేక వ్యాసాలు, బొమ్మలు, ఇతర విశేషాలతో 18 పేజీల ప్రత్యేక అనుబంధాలతో పాటు 6 పేజీల అన్నపూర్ణా ఫిలిమ్స్ వారి అనుబంధం, నేటి సంచిక 12 పేజీలు చేరి మొత్తం 36 పేజీలతో ఈ విశేష సంచికను ప్రచురిస్తున్నాము.

మేనేజరు,
ఆంధ్రప్రభ

సెలవు

సంక్రాంతి పండుగసందర్భంగా జనవరి 14 వ తేదీ గురువారం మా కార్యాలయానికి 'సెలవు' కనుక 15 వ తేదీ శుక్రవారం 'ఆంధ్రప్రభ' వెలువడదు. పునర్దర్శనం జనవరి 16 వ తేదీ శనివారం.

—మేనేజరు



సాధారణనామ సంవత్సర పుష్య బహుళ తదియ
1971 జనవరి 14, గురువారం
తదియ రా. 10-35 వరకు
ఆశ్లేష వ. 10—11
వర్జ్యం: రా.11-20 మొ1-06 వరకు

తెరమరుగునసాగే ప్రయాణం

మనం మెలకువగా ఉన్నప్పుడు కూడా మనలోని ఒక భాగం వివిధ భూమికల లోనికి, వివిధ లోకములలోనికి ప్రయాణం చేస్తూనే వుండవచ్చును. కాని, అది అంతా తెరమరుగున సాగి పోతుంది. మెలకువలో వున్న మన మనస్సుకు వాటి విషయ మేమీ తెలియదు.
— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 14, గురువారం

కాశ్మీరు పరిణామాలు

కాశ్మీరులో హఠాత్తుగా పరిస్థితులు విషమించినవి. ప్లెబిసైట్ ఫ్రంటుకు చెందిన కార్యకర్తలను 300 మందికి పైగా నిర్బంధించవలసి వచ్చినది. షేక్ అబ్దుల్లా, అఫ్జల్ బేగ్ ప్రభృతులను రాష్ట్రం నుండి బహిష్కరించారు. ఇవన్నీ జరిగిన తరువాత ప్లెబిసైట్ ఫ్రంట్‌ను కేంద్రప్రభుత్వం నిషేధించింది. ఈ పరిణామాలు ఎవరికీ ఆశ్చర్యకరంగా లేవు. ఎన్నికలకు ముందు షేక్ అబ్దుల్లా ప్రభృతులను రాష్ట్రంనుండి బహిష్కరించడం, ప్లెబిసైట్ ఫ్రంటు కార్యకర్తలను నిర్బంధించడం, శాంతి సంరక్షణకు ఈ చర్యలు చాలవన్నట్టు ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించడంతో భారతదేశంపై విష ప్రచారం సాగించడానికి అవకాశంకొరకు వేచివుంటున్న పరాయిలకు ఒక అపూర్వావకాశం లభించింది.

లోక్‌సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికలలో పాల్గొనే అవకాశం ప్లెబిసైట్ ఫ్రంటుకు లేకుండా కేంద్రప్రభుత్వం చేసిందన్న ఆరోపణ విశ్లేషకులు చేయడానికి, కాశ్మీరులో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగలేదన్న ఆక్షేపణను కాదనడానికి కూడా వీలుగాని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల ఏర్పడినవి. షేక్ అబ్దుల్లా విషయంలోనూ, ప్లెబిసైట్ ఫ్రంటు విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరింపలేకపోయినవి. షేక్ అబ్దుల్లా విధానాలు, ప్లెబిసైట్ ఫ్రంటు కార్యక్రమాలు దేశ విచ్ఛిన్నానికి దారితీస్తున్నవనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. షేక్ అబ్దుల్లా కాలకాలానికి అభిప్రాయాలను మార్చుకుంటూ వస్తున్నారు. వారు ఎప్పుడు ఏ అభిప్రాయాలను ప్రకటించినా వారు స్వతంత్ర కాశ్మీరును స్థాపించడానికి, భారత సమాఖ్యలో కాశ్మీరు విలీనాన్ని రద్దు చేయించడానికి మాత్రమే కృషి చేస్తూవున్నారు. ఈ విషయాలు తెలిసికూడా కేంద్ర ప్రభుత్వం షేక్ అబ్దుల్లా విషయంలో కఠినమైన చర్యలను తీసుకోలేకుండా వున్నది.

కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమైన సమస్యల విషయంలో స్పష్టమైన విధానం లేదు. ఆ కారణంగా సమస్యలు మరింత క్లిష్టమై కఠినమైన చర్యలు తీసుకుంటేగాని, ఏ వ్యవహారమూ సర్దుబాటుకాని పరిస్థితులు ఏర్పడుతున్నవి. షేక్ అబ్దుల్లా స్వతంత్ర కాశ్మీరు సాధనకు ప్రయత్నించడం ప్రారంభించిన తరువాత ఎన్నోమార్లు నిర్బంధించడం, విడుదల చేయడం జరిగింది. ఖచ్చితమైన ఆరోపణలు చేసి విచారణ జరిపించి శిక్షింపజేయడానికి తగిన ఆధారాలు వున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధానాన్ని అనుసరింపలేకపోయినవి. ప్లెబిసైట్ ఫ్రంటును నిషేధించడానికి తగిన ఆధారాలున్నప్పటికీనీ ఆ పార్టీని ఇంతవరకూ నిషేధించలేదు.

షేక్ అబ్దుల్లా, ఆయన అనుచరులు స్వతంత్ర కాశ్మీరు స్థాపన ప్రయత్నాలను విరమించే అవకాశాలు లేవు. కాశ్మీరు విలీనాన్ని రద్దు చేయించే ప్రయత్నాలు, స్వతంత్ర కాశ్మీరు సాధన ప్రయత్నాలు దేశద్రోహకరమైన చర్యలైనప్పుడు చట్టరీత్యా వీరిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సందేహిస్తున్నదో బోధపడదు. దేశ భద్రత దృష్ట్యా గాక, అంతర్జాతీయ అభిప్రాయం దృష్ట్యా భారత ప్రభుత్వం కాశ్మీరు విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ రావడంవల్ల పరిస్థితులు విషమించినవి. అలాగే పశ్చిమ బెంగాల్‌లోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ విధ్వంసచర్యలను సాగిస్తూ రాజ్యాంగాన్ని భగ్నం చేయడానికి కృషిచేస్తున్న పక్షాలపై చర్యలు తీసుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అభిప్రాయానికే ప్రాముఖ్యం ఇస్తూ వచ్చింది.

కాశ్మీరులో క్రిందటి వారం రోజులుగా తీసుకున్న చర్యలు శాంతి భద్రతల రక్షణకు అవసరమే అయినా ఆ చర్యలకు ఇది తగిన సమయం కాదు. కాశ్మీరులో ఎన్నికలు సక్రమంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదనే ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం ఆధారాలు కల్పించింది. ఈ చర్యను ఎప్పుడో తీసుకొని వుండవలసింది. కేంద్ర విధానాలు వున్న సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడక పోగా కొత్త సమస్యలను సృష్టిస్తున్నవి. ఈ విధానాలే దేశానికి హానికరంగా పరిణమిస్తున్నవి.

యహ్యాఖాన్, ముజిబుర్ చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 13: పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాహ్యాఖాన్, అవామీలీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నేడు రెండవ రోజున కూడా ఢాకాలో చర్చలు జరిపారు.

శ్రీనగర్‌లో ప్లెబిసైట్ ఫ్రంట్ ప్రధాన కార్యాలయం పోలీసుల స్వాధీనం

''ముజాహిద్ మంజిల్''లో పార్టీ కార్యదర్శి అరెస్టు

శ్రీనగర్, జనవరి 13: ప్లెబిసైట్ ఫ్రంట్ పార్టీని నిషేధిస్తున్నట్లు న్యూఢిల్లీలో నిన్న రాత్రి ప్రకటన వెలువడిన వెంటనే, పోలీసులు ఇక్కడి జమ్మూ—కాశ్మీర్ ప్లెబిసైట్ ఫ్రంట్ ప్రధాన కార్యాలయాన్ని వశపరచుకొన్నారు.

పార్టీ కార్యదర్శి శ్రీ సద్రుద్దీన్ ముజాహిద్ నగరం మధ్యలోవున్న చారిత్రాత్మక ''ముజాహిద్ మంజిల్''లో అరెస్టు చేశారు.

పార్టీని నిషేధించినట్లు జారీచేసిన నోటీసులను రాష్ట్రంలోని పార్టీ శాఖలన్నింటికి పంపుతున్నట్లు తెలుస్తున్నది.

శ్రీనగర్‌లోను, పరిసర ప్రాంతాలలోను, జనజీవితం, మామూలుగానే సాగిపోతున్నది. దుకాణాలు, కార్యాలయాలు మామూలుగానే పనిచేస్తున్నాయి.

అనంతనాగ్ జిల్లాలో పాక్షికంగా హర్తాల్ జరిగినట్లు తెలియవచ్చింది. అక్కడ చాలా మటుకు దుకాణాలు తెరిచేవున్నాయి. కాశ్మీర్ లోయలో మిగిలిన ప్రాంత మంతటా పరిస్థితి మామూలుగానే వున్నది.

శ్రీనగర్‌లో

శ్రీనగర్‌లో బస్సులు, టాక్సీలు, టాంగాలు మామూలుగానే తిరుగుతున్నాయి.

బ్యాంకులలో ఫ్రంట్‌కు వున్న డిపాజిట్లను జిల్లా మేజిస్ట్రేట్లు పరిశీలిస్తున్నారు.

చారిత్రాత్మకమైన ముజాహిద్‌మంజిల్‌లోవున్న ఫ్రంట్ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని, ఆవరణ అంతటా గాలించివేశారు.

అరెస్టు చేసిన పార్టీ కార్యదర్శి శ్రీ సద్రుద్దీన్ ముజాహిద్ ఉబ్బసవ్యాధితో బాధపడుతున్నందువల్ల ఆయనను పోలీసులు కాపలాతో శ్రీనగర్‌లోని ఒక నర్సింగ్‌హోంలో చేర్చారు.

ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధిస్తూ ఉత్తర్వు

న్యూఢిల్లీ, జనవరి 12 : జమ్మూ కాశ్మీర్‌లోని ప్లెబిసైట్‌ఫ్రంట్‌ను నిషేధిస్తూ నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల శాసనం పరిమితులకు లోబడి ఈ ఫ్రంట్ 'చట్ట విరుద్ధమైన అసోసియేషన్' అని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొన్నది.

ఫ్రంట్‌ను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వు వెంటనే అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని నిన్నరాత్రి అసాధారణ గెజిట్‌లో ప్రకటించారు.

షేక్ అబ్దుల్లా, ఫ్రంట్ అధ్యక్షుడు మిర్జా అఫ్జల్‌బేగ్, కార్యదర్శి శ్రీ జి. ఎం. షా లను రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఈ ప్లెబిసైట్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

దేశం నుండి విడిపోవాలని కోరుతున్న వారి కార్యకలాపాలు కాశ్మీర్ లోయలో తీవ్రతరం అవుతున్నట్లు ప్రభుత్వానికి వార్తలు అందుతున్న సందర్భంలో ఈ నిషేధం అమలుజరుగుతున్నది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను చేపట్టడానికి వ్యక్తులకు, సానుభూతి పరులకు, కాశ్మీర్ ప్లెబిసైట్ ఫ్రంట్ ప్రోత్సాహం, లేదా సహాయం చేస్తున్నదని ప్రభుత్వ ప్రకటన పేర్కొన్నది.

రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసే సమస్యను పరిష్కారం చేయాలన్న ఫ్రంట్ ధ్యేయం చట్టం క్రింద విరుద్ధమైన చర్య అని ఆ ఉత్తర్వు పేర్కొన్నది.

కాశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగమా, కాదా ? అని నిర్ధారించడానికి ప్లెబిసైట్ ఏర్పాటు చేయాలని ఫ్రంట్ చేస్తున్న అభ్యర్థన కూడా చట్ట విరుద్ధం అని ఆ ఉత్తర్వు వెల్లడించింది.

శాసన విరుద్ధ కార్యకలాపాల చట్టంలో 3 వ సెక్షన్, 15 వ సబ్ సెక్షన్ క్రింద ఈ ఫ్రంట్ ''చట్ట విరుద్ధమైన సంస్థ'' అని కేంద్రం ప్రకటించింది.

భారతదేశం నుండి కాశ్మీర్ రాష్ట్రాన్ని వేరుచేయాలన్న వాదనను షేక్ మహమ్మద్ అబ్దుల్లా, మిర్జా అఫ్జల్‌బేగ్, జి. ఎం. షా వంటి ఫ్రంట్ సభ్యులు, అనుయాయులు సమర్థించారని, ఆ రాష్ట్రం భారతదేశంలో ఒక భాగంగా ఉండాలా, అవసరం లేదా అని నిర్ధారించాలన్న హక్కును వారు బలపరిచారని ప్రభుత్వం ఆరోపించింది.

కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదని ఆ రాష్ట్రాన్ని ఇండియాలో విలీనం చేయాలన్న సమస్యను ఇంకా పరిష్కరించ వలసియున్నదని ఫ్రంట్ సభ్యులు సానుభూతి పరులూ అంటూ, భారతదేశపు సార్వభౌమత్వాన్ని ప్రాంతీయ సమగ్రతను గూర్చి ప్రశ్నించారని ఆ ఉత్తర్వు పేర్కొన్నది.

ఆంధ్ర శిల్ప కళాపరిషత్తు కార్యకలాప సంగ్రహ సమీక్ష

శ్రీ మంగళాపురపు దక్షిణామూర్తి

ఆంధ్ర శిల్ప కళాపరిషత్తు స్థాపించబడి యిప్పటికి 24 సంవత్సరాలైంది. జనవరి 10వ తేదీ ఆదివారం గుంటూరు హిందూ కళాశాలా భవనంలో 24వ వార్షికోత్సవమూ, మూడవ శిల్ప కళా ప్రదర్శనమూ జరుపుకోబోతున్నది. ఈ సందర్భంగా అది ఎదుర్కొంటున్న చిక్కులను, సాధిస్తున్న కార్యాలను గూర్చి ఒకసారి సింహావలోకనం చేసుకోవడం సముచితంగా వుంటుంది. పరిషత్తు బ్రహ్మంగారి మఠంలో జగద్గురు శ్రీ శ్రీనివాసస్వాములవారి ఆశీస్సులతో 1945లో ప్రారంభమయినది. పరిషత్తు ఆశయాలు, ఆదర్శాలు, తామ్ర, శిలా, సువర్ణమయములైన పంచ శిల్పాలను, ఆ శిల్పం చేసే కళాకారులను ప్రోత్సహించడం, దేశంలో శిల్పకళా చైతన్యం అధికం చేయడం. వీటితో పాటు చిత్రకళ మొదలైన చతుష్షష్టి కళలకు దోహదం చేకూర్చడం.

అయితే, ఒక్క కళా ప్రోత్సాహమే కాకుండ, సాహిత్య కళలనుగూడ చేపట్టి, దాని ద్వారా శిల్ప కళా సాహిత్యాన్ని అభ్యుదయ పథంలో నడపడం గూడ పరిషత్తు చేయబూనిన కార్యాలలో ఒకటి. ఆ దృష్టితోనే పరిషత్పత్రికలు, కవులు, శిల్పదర్శన, శిల్పకళా క్షేత్రాది గ్రంథాలను, అమరావతి, కర్మభూమి వంటి శిల్ప కావ్యాలను రచించి ప్రకటించడం గూడ జరిగినది. అంతేకాకుండ కళారాధన, శిల్పశిక్షణ వంటి శిల్పశిల్పి ప్రధానాలైన వచనలు కూడ వ్రాసిరి. అవి ఆయా విశ్వవిద్యాలయములలో పఠనీయాలు చేయడం గూడ జరిగినది. పరిషత్తుకు శిల్ప సాహిత్యాలు—రెండూ రెండు కన్నులయితే, ఆధ్యాత్మిక తత్వ ప్రచారం హృదయం వంటిది. అందుకే ఆత్మదర్శనం వంటి మహోత్కృష్ట తాత్విక గ్రంథాన్ని పరిషత్తు కార్యదర్శి శ్రీ వీరభద్రాచార్యులుగారు రచించడం జరిగింది. దానితోడుగా యోగదర్శనం కూడ విరచితమైంది. ఇలా శిల్ప సాహిత్య తత్వశాఖల సేవలతో పరిషత్తు ఆదర్శంగా నడుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ పరిషత్తును అనుబంధ సంస్థగా అంగీకరించిన తర్వాత పరిషత్తు కార్యక్రమాలు వికాసవంతమయినవి. ఆర్థిక మాంద్యం కూడ కొంతవరకు సడలి, శిల్పకళా ప్రదర్శనలు జరుపడం, కళాకారులను బహుమానించడం వంటి పనులు కొనసాగుతున్నవి. 1966లో ఆంధ్రరాష్ట్ర స్థాయిలో తెనాలిలో శిల్ప చిత్రకళాప్రదర్శనం జరిగింది. తరువాత 1967లో సుప్రసిద్ధ కళా విమర్శకులు శ్రీ సంజీవదేవ్‌గారి వ్యక్తి చిత్ర కళా ప్రదర్శనం తెనాలిలోనే జరిగినది. ఈ ప్రదర్శనాలు ఆంధ్రప్రదేశం నలుమూలల జరుపవలెనని పరిషత్తు సంకల్పం. అందుకని 1968లో విజయవాడలో పంచశిల్ప కళాప్రదర్శనం జరిపినది. ఈ సమావేశాలకు మంత్రివర్యులు, మహాశిల్పులు అనేకులు వచ్చి ఉపన్యసించి ప్రోత్సాహం సమకూర్చారు.

పరిషదధ్యక్షులు విమర్శకాచార్య, శిల్పకళాకోవిద శ్రీ స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారు ''భారతీయ మహాశిల్పము'' అనే మహోత్కృష్ట శిల్పశాస్త్ర సంకలన గ్రంథాన్ని అధిక వ్యయ ప్రయాసలకోర్చి 16 భాగాలుగా రచించారు. దీని ముద్రణకు విద్యాశాఖ డైరెక్టరుగారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపగా, వారు మొదటి మూడు భాగాల ముద్రణకునూ మూడువేల రూపాయలు విరాళమొసగి పరిషత్తు కృషికి దోహదం చేశారు.

1968లో ఆ మూడు భాగాలు ఒక సంపుటిగా వెలువడినవి. తక్కిన భాగాల ముద్రణకు గూడ విద్యాశాఖవారు ధనసహాయం చేస్తే, ఆంధ్రప్రదేశానికి ఒక ఉత్కృష్ట శిల్పశాస్త్ర గ్రంథాన్ని పరిషత్తు అందించిన గౌరవానికి పాత్రమవుతుంది. ఈ భారతీయ మహాశిల్పం, వారి రెండునేల చిత్రరువులతో గూడ కూడివున్నది. రచన పూర్తి అయినది కాని, ధన సహాయానికే దిక్కులు చూస్తున్నది పరిషత్తు.

శిల్ప కళా ప్రదర్శనలలో శిలా, లోహాది శిల్పాలకు ప్రాధాన్యం యివ్వినందువల్ల దూర ప్రాంతాల నుండి బరువైన శిల్పాలను, శిల్పులు పంపించి ప్రదర్శనకు తోడ్పడడానికి యిబ్బంది అవుతున్నది. అందుకనే పరిషత్తు వారు వివిధ ప్రదేశాలలో వ్యయప్రయాసల కోర్చి శిల్ప ప్రదర్శనలు నిర్వహించడానికి పూనుకొంటున్నారు. స్థానిక ప్రముఖుల తోడ్పాటు అగ్రబలంగా అందితేనే కాని ఈ ప్రదర్శనలు జయప్రదం కాజాలవు. అందుకనే కళాభిమానులను పూర్తి సహాయం అందించండని అర్థిస్తున్నాను.

భారత దేశంలో ఎందరు దేవతలు, ఎన్ని దేవళాలు, ఎన్ని సంప్రదాయాలు వున్నవో చెప్పలేము. ఈ దేవ విగ్రహాలకైన శిల్పాచార్యులు శిల్ప శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని సంపూర్ణంగా ఆకళించుకొని వుంటేనేకాని శిష్ట సమ్మతంగా శిల్పాలు చేయడానికి వీలుకాదు. ఇలాంటి పరిస్థితిలో ఎండోమెంటు బోర్డు వారు దైవ శిల్పాలను తయారు చేయించడానికి టెండర్ల పద్ధతి ఏర్పాటు చేశారు. ఎవరు తక్కువ రేటుకు శిల్పాలు తయారు చేస్తే వారికే ఆర్డర్లు చిక్కుతాయి. మరి తక్కువ రేటుకు దైవమూర్తులు తయారు కావాలంటే ఫ్యాక్టరీలో కళ, అంగప్రమాణాలు, శాస్త్రీయ లక్షణాలు పుష్కలంగా ఎలా వస్తాయి చెప్పండి. అందుకే శిల్పకళా పరిషత్తు ఈ టెండర్ల విధానం రద్దుచేసి శిల్పులకు చాలినంత దక్షిణిచ్చి ఉత్తమ బింబాలను తయారు చేయించవలసినదని మొదటి నుండీ చెపుతూనే వున్నది. ఇది దేవాలయాల మంత్రిగారి వంటి సాధికార వ్యక్తులు పూనుకొని తేల్చవలసి వున్నది.

పరిషత్తుకు అమరావతి, నాగార్జున కొండ, కాకతీయ, చాళుక్య, చోళ, హొయసాల, విజయనగర—మొదలైన శిల్పకళా రీతులనూ, వీటి సమ్మేళనం చేత ఒక విశిష్ట శిల్ప కళా సంప్రదాయాన్ని వేర్వేరు స్వతంత్ర, స్వతంత్రమైన శిల్ప కళాశాలను ఆంధ్రప్రదేశంలో ఏర్పాటు చేయాలని సంకల్పం వున్నది. ఈ సంకల్పాన్ని విజయవాడలో జరిగిన ప్రదర్శన సందర్భంగా వెలిబుచ్చినది. ఆ అభిమతాన్ని ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకులు గూడ తమ సంపాదకీయ వ్యాసంలో బలపరిచారు. ఈ మనోరథం నెరవేరాలంటే ప్రభుత్వం వారి తోడ్పాటు, ప్రజల తోడ్పాటు గూడా కావాలి. ఈ సంప్రదాయ శిల్ప కళాభివృద్ధికే కాక, ఆధునిక శిల్ప కళాభ్యుదయానికి కూడ పరిషత్తు యథాశక్తి కృషి చేస్తూనే వున్నది. ఏ ప్రయత్నం చేసినా, పరిషత్తు ప్రయాణం ఎన్నో ఎదురు దెబ్బలను ఎదుర్కొంటూ చేయవలసి వస్తున్నదే కాని, పూలబాట మీద సాగడం లేదు. శిలాలోహాది శిల్పాలను ప్రోత్సహించడానికీ, శాస్త్ర గ్రంథాలను తెలుగులో అవతరింపజేయ్యడానికి పూనుకొన్నప్పుడు ఈ సిలుగులు తప్పవని తోస్తున్నది. అయినా కళాభిమానుల ప్రోత్సాహం మాకు నిరసాన్ని కల్పించబోదనే విశ్వాసం సడలిపోలేదు.

బంగ్లా కాంగ్రెస్ - కొత్త కాంగ్రెస్ ఫ్రంట్‌లో ప్రజాసోషలిస్టుల చేరిక

పశ్చిమ బెంగాల్‌లో ఒప్పందంపై పార్టీ నాయకుడు సమర్‌గుహ వివరణ

కలకత్తా, జనవరి 13: పశ్చిమబెంగాల్ ప్రజా సోషలిస్టు పార్టీ ఎన్నికలలో బంగ్లా కాంగ్రెస్ — కొత్త కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్‌తో చేరేందుకు నిర్ణయించుకొన్నట్లు పి. యస్. పి. నాయకుడు శ్రీ సమర్‌గుహ నేడిక్కడ వెల్లడించారు.

ఈ మూడు పార్టీలు ఎన్నికలలో అభ్యర్థుల స్థానాల విషయంలో సర్దుబాట్లు చేసుకోవటమేకాక ముగ్గురకూ సమష్టి ప్రణాళికను కూడా తయారుచేసుకోనున్నట్లు శ్రీ గుహ వెల్లడించారు.

'రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య పక్షాలలో మరింతగా చీలికలు నివారించేందుకు, మరింతగా అందరూ కలిసికట్టుగా పనిచేయగలిగేట్టు చేసేందుకు ప్రజాసోషలిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది. నేడు పశ్చిమ బెంగాలులో అరాచకశక్తులను విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పగల సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచి, ఆర్థిక — సాంఘిక అభ్యుదయ సాధన నిరాఘాటంగా కొనసాగగల వాతావరణం ఏర్పరచటమే ముఖ్య కర్తవ్యం'' అని శ్రీ గుహ అన్నారు.

వచ్చేనెల 2న ప్రధానిచే ప్రచారం ప్రారంభం

కలకత్తా, జనవరి 13: ప్రధాని శ్రీమతి ఇందిర, పశ్చిమ బెంగాల్‌లో వచ్చేనెల 2వ తేదీన తమ ఎన్నికల పర్యటనను ప్రారంభిస్తారని పి. సి. సి. (క్రొ. కాం.) అధ్యక్షుడు శ్రీ విజయ్‌సింగ్ వెల్లడించారు.

బెంగాల్‌లోని వివిధ జిల్లాలలోనూ, కలకత్తాలోనూ, ప్రధాని దాదాపు 12 బహిరంగ సభలలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.

ఎస్.ఎస్.పి.తో విభేదాలు

కలకత్తా, జనవరి 12 : బెంగాల్‌లో మితవాద కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన గల 8 పార్టీల కూటమిలో రాబోవు మధ్యంతర ఎన్నికలకు రూపొందించిన కార్యక్రమం విషయంలో తీవ్ర విభేదాలు తల ఎత్తాయి.

ఉమ్మడి కనీస కార్యక్రమం ప్రాతిపదికగా ఈ అష్టపక్ష కూటమిని ఫ్రంట్‌గా మార్చాలన్న ప్రతిపాదనకు ఎస్. ఎస్. పి. ప్రాతికూల్యం వ్యక్తం చేసిందని, ఎన్నికలలో పోటీకి అన్ని హంగులు గల ఫ్రంట్ అవతరణకు మిగతా భాగస్వామ్య పక్షాలు సుముఖత వ్యక్తం చేశాయని, ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి, ఎనిమిది పార్టీల కూటమి ప్రతినిధి శ్రీ నిర్మల్ బోసు చెప్పారు. తన వైఖరిని పునః పరిశీలించాలని ఎస్. ఎస్. పిని కోరినట్లు ఆయన చెప్పారు.

మొత్తం పరిస్థితిని సమగ్రంగా పరిశీలించడానికి ఒప్పుకొన్న ఇతర పార్టీల అభిప్రాయాలను గూర్చి ఆలోచించడానికి ఎస్. ఎస్. పి. ప్రతినిధులు అంగీకరించినట్లు బోసు చెప్పారు.

శ్రీకాకుళం నుండి ఆచార్య రంగా పోటీ

స్వతంత్రపార్టీకి కేటాయించిన స్థానాలపై శ్రీ లచ్చన్న వివరణ

విజయవాడ, జనవరి 13: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో ఆచార్య రంగా శ్రీకాకుళం నియోజక వర్గం నుండి పోటీ చేయనున్నట్లు రాష్ట్ర స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ గౌతులచ్చన్న నేడిక్కడ వెల్లడించారు. ఆచార్య రంగా గుడివాడ నుండి పోటీ చేయనున్నట్లు వచ్చిన వదంతులను ఖండించారు.

నేడిక్కడ స్వతంత్ర, పాత కాంగ్రెసు, ఎస్.ఎస్.పి, నాయకుల సమావేశానంతరం విలేఖరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో శ్రీకాకుళం పార్వతీపురం, బందరు, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి స్వతంత్ర పార్టీ పోటీచేయనున్నట్లు శ్రీ లచ్చన్న తెలిపారు.

జనసంఘ నాయకులు కేంద్ర సంఘ సమావేశానికై ఢిల్లీలో ఉన్నందున, నేటి సమావేశ చర్చలలో పాల్గొనలేదు.

అయితే గత వారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలోనే, జనసంఘ నాయకులు ఈ నిర్ణయాన్ని ఆమోదించివున్నట్లు శ్రీ లచ్చన్న తెలిపారు.

'రాజమహేంద్రవరం, అమలాపురం, గుంటూరు, కావలి, చిత్తూరు, హిందూపురం, నంద్యాల స్థానాలు పాత కాంగ్రెసుకు కేటాయించు కొన్నాం. జనసంఘ అభ్యర్థి ద్వారా పేటలో పోటీ చేస్తారు.

అనకాపల్లి, తిరుపతి నియోజక వర్గాలలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం విషయం సానుభూతితో ఆలోచించటానికి పాత కాంగ్రెసు అంగీకరించింది. జనసంఘ, ఎస్.ఎస్.పి.లు యిందుకు ఎట్టి అభ్యంతరం తెల్పలేదు.

అలాగే, ఒక్క ఎస్.ఎస్.పి. తప్ప ఫ్రంట్‌లోని యితర భాగస్వాములందరూ కూడా కృష్ణా జిల్లా గుడివాడ నియోజక వర్గం నుండి స్వతంత్ర పార్టీని పోటీచేయ నియ్యటానికి అంగీకరించారు'' అని శ్రీ లచ్చన్న వివరించారు.

శ్రీ లచ్చన్న జనవరి 15న ఢిల్లీ వెళ్లి, అచట ఆనాడు ప్రారంభమయ్యే ఫ్రంట్ సమన్వయ సమావేశాలకు హాజరౌతారు. ఢిల్లీ సమావేశాలలో ఫ్రంట్ పోటీల పద్ధతులన్నిటిపైనా తుది నిర్ణయం జరుగగలదు.

తెలంగాణాలో స్థానాలు

స్వతంత్రపార్టీ తన అభ్యర్థులను నిజామాబాద్, ఖమ్మం, భద్రాచలం, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాలలో కూడా పోటీకి నిలబెట్టాలని అనుకున్నదని, అయితే, ఈ విషయంలో కొత్త తెలంగాణా ప్రజాసమితి (ఇందిరాగాంధీ కాంగ్రెసుకు వ్యతిరేకులు) వారితో హైదరాబాదులో సంప్రదించినమీదట తుది నిర్ణయం తీసుకోగలమని శ్రీ లచ్చన్న వివరించారు.

రాజా పద్మజిత్‌సింగ్ మృతి

న్యూఢిల్లీ, జనవరి 12: కపూర్‌థలాకు చెందిన రాజాపద్మజిత్‌సింగ్(61) నిన్న ఇక్కడ మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు కలరు.

సేన్ సూచనకు పాత కాంగ్రెస్ తిరస్కృతి

(1 వ పేజీ తరువాయి)

''ఇండియన్ నేషనల్ కాంగ్రెస్''కు ఉభయ కాంగ్రెస్‌లలో ఏ వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నదీ నిర్ణయించడానికి ప్రయత్నించడంద్వారా ఎన్నికల కమిషనర్ తన అధికార పరిమితిని అతిక్రమించారని, పాత కాంగ్రెస్ తన పేరు మార్చుకోవాలని సూచించడంకూడా అధికార అతిక్రమణే అని శ్రీ మిశ్రా ఆరోపించారు.

ఢిల్లీలో ఎ. ఐ. సి. సి. కార్యాలయానికి బెదరింపులు

కొత్త ఢిల్లీలో, జంతర్ మంతర్ రోడ్డులోని ఎ. ఐ.సి.సి. కార్యాలయాన్ని ఖాళీచేసి కొత్త కాంగ్రెస్‌కు అప్పగించకపోయినట్లయితే దౌర్జన్యంగా దాన్ని ఆక్రమించుకోగలమని నిన్న సాయంత్రంనుంచి తన కార్యాలయానికి హెచ్చరికలు, బెదిరింపు లేఖలు వస్తున్నాయని శ్రీ మిశ్రా అన్నారు.

ఇటువంటి బెదిరింపులు, దౌర్జన్య చర్యలకు ఒడిగట్టడానికి బదులు, ఎ. ఐ.సి.సి. కార్యాలయాన్ని ఆక్రమించుకోవడానికి గల హక్కులను కోర్టుద్వారా తేల్చుకోవడానికి ప్రయత్నించడం మంచిదని శ్రీ మిశ్రా సలహా ఇచ్చారు.

బెంగుళూరు సంఘటన

బెంగుళూరు, జనవరి 13: బెంగుళూరులోని మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పాతకాంగ్రెస్) కార్యాలయాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి, కొత్త కాంగ్రెస్‌కార్యకర్తలు చేసిన యత్నాలను పోలీసులు వమ్ము చేశారు.

రాష్ట్ర అసెంబ్లీలోఅధికారకాంగ్రెస్ చీఫ్‌విప్ శ్రీ ఎన్.హెచ్. గౌడా, మైసూరు కార్పొరేషన్‌కు కొత్తగా ఎన్నికైన సభ్యులు కౌన్సిలర్లతోపాటు, 25 మంది కొత్త కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

పాతకాంగ్రెస్ పి.సి.సి.వర్గాల కథనాన్నిబట్టి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవి:

కొత్త కాంగ్రెస్ కార్యకర్తలు కొందరునేటి ఉదయం పి.సి.సి. కార్యాలయం లోనికి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చి, కొన్ని గదులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.

అయితే గదులన్నీ చాలాభాగం తాళాలు వేయబడి ఉన్నందువల్ల లోపలికి వెళ్లడానికి వారికి సాధ్యంకాలేదు. దానిపై వారు క్రిందికి దిగివెళ్లి హాలులో బైఠాయించి, కూర్చుండిపోయారు.

పి.సి.సి. కార్యదర్శి శ్రీ బి. జె. లింగంగౌడ ఫిర్యాదుచేయగా వెంటనే పోలీసులువచ్చి,కొత్త కాంగ్రెస్ కార్యకర్తలందర్నీ అరెస్టుచేసివ్యాన్‌లో ఎక్కించి తీసుకుపోయారు.

ఎన్నికలకమిషనర్ తీర్పునుబట్టి మైసూరు పి.సి.సి. కార్యాలయం ఇప్పుడు తమకే చెందుతుందని మైసూరు కొత్తకాంగ్రెస్ అడ్‌హాక్ కమిటీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

కార్యాలయంచుట్టూ ప్రస్తుతం పోలీసులు కాపలా కాస్తున్నారు.

కోజీకోడ్‌లో 'కాంగ్రెస్ భవన్' ఆక్రమణ

కోజికోడ్, జనవరి 13: దాదాపు 100 మంది యువజనకాంగ్రెస్ (కొత్త కాంగ్రెస్) కార్యకర్తలు, నిన్న రాత్రి ఇక్కడ పాత కాంగ్రెస్‌జిల్లా కమిటీ కార్యాలయాన్నిముట్టడించి, దాన్ని ఆక్రమించుకున్నారు. నేటి మధ్యాహ్నంవరకుకార్యాలయం వారి ఆధీనం లోనే ఉన్నట్లు తెలుస్తున్నది.

ఎన్నికల కమిషనర్ తీర్పునుబట్టి, జిల్లా కార్యాలయం కొత్త కాంగ్రెస్‌కే చెందాలని, ''సిండికేట్'' వర్గానికి అందులో ఉండే హక్కు లేదని ప్రకటించి, కార్యకర్తలునిన్నరాత్రినుంచి కదలకుండా అక్కడే ఉండిపోయారు.

రాత్రి 2—30 గంటల ప్రాంతంలోఒక పోలీసు అధికారి జోక్యం మీద, ఉభయపక్షాల వారికి తాత్కాలికంగా సంధి కుదిరినా, పరిస్థితిలో చెప్పుకో దగిన మార్పేమీ లేదు.

జిల్లా కమిటీ కార్యాలయంలో ఉభయ పార్టీలకు చెందిన ప్రతినిధులు 15 మంది చొప్పున ఉదయంవరకు అక్కడ ఉండడానికి మిగతావారిని పంపించి వేయడానికి ఉభయ వర్గాలవారు మొదట్లో అంగీకరించారు.

కాని, తెల్లవారినతర్వాత పరిస్థితి అనుకొన్న ప్రకారంగాలేదు'' కొత్త కాంగ్రెస్ ప్రతినిధులు బయటికి కదలకుండా అక్కడే ఉండిపోయారు. అయితే 15 మందికి మించి కొత్తవారు మాత్రం లోనికి ప్రవేశించలేదు.

ఉభయ పక్షాల నాయకులు నేటిఉదయం జిల్లా కలెక్టర్‌తో విడివిడిగా సంప్రదింపులు జరిపారు.గాని, ఇంతవరకు పరిష్కారం ఏదీ కుదరలేదు.

దేశంలో భారీ పరిశ్రమలపై బహు కొద్దిమంది గుత్తాధిపత్యం

తాము సహించలేకపోయామని హర్యానా ఎన్నికల ప్రచార సభల్లో శ్రీమతి గాంధి వివరణ

రోటక్, జనవరి 13: దేశంలోని భారీ పరిశ్రమలన్నీ ఏ ఇరవైమంది, లేక నలభైమంది హస్తాలలోనో ఇరుక్కొని పోవటం తమ కాంగ్రెసుపార్టీ సహించలేదని నేడిచట ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించారు.

హర్యానాలో లోక్‌సభ ఎన్నికలకు తమపార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తూ, శ్రీమతి ఇందిరా గాంధి నేడు, బహదూర్‌ఘర్, సాంప్లా, రోటక్‌లలో మహాసభలలో శ్రీమతి గాంధి ప్రచారోపన్యాసాలు సాగించారు.

తమ అధికార కాంగ్రెస్ పక్షం, పేదవారి జీవన ప్రమాణాలను హెచ్చించి, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్నందిస్తూ, వారికి అండగా నిలవదలచిందని శ్రీమతి గాంధి వివరించారు.

''నన్ను పదవినుండి తొలగించాలన్న ఉద్దేశంతోనే కొన్ని ప్రతిపక్షాలు అధికార కాంగ్రెసు విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీలు కాపిటలిస్టుల మయమై ఉన్నవి. పేదవారు మరింత పేదవారుగాను ధనికులు మరింత ధనికులు గాను అవాలనేది వారి కోరిక.

ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘర్షణ అంతా రెండు వర్గాలమధ్య జరుగుతున్నది. ఒకవైపున మా పార్టీ ఉన్నది. రెండవవైపున ఉన్నవారు, అసలు ప్రజాస్వామ్యంలోనే ఏదో లోపముందని ఆరోపిస్తున్నారు'' అని శ్రీమతి గాంధి వివరించారు.

స్వాతంత్ర్యానంతరం దేశం ఎంతో అభ్యుదయాన్ని సాధించినా కొత్త కొత్త సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వంటివి ఉత్పన్నమవుతున్నవని, ఐక్యతతో కృషిచేస్తే, తప్ప వీటికి పరిష్కారం లభించదని శ్రీమతి గాంధి అన్నారు.

''సంఘంలో ఏ ఒక్క వర్గాన్నీ హీనపరచటానికి గాని కించ పరచటానికి గాని మేము పోరాడటం లేదు. వెనుకబడిన వారిని ఉద్ధరించటమే మా లక్ష్యం.

అధికార కాంగ్రెస్ ప్రజల భూములను, ఆస్తులనూ దోచుకో చూస్తున్న దనటం శుద్ధ అబద్ధం. అలాంటి అపవాదులు వేసే వారికి ప్రజాస్వామికంలోనే విశ్వాసం లేదన్నమాట'' అని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు.

కామన్వెల్తు సభలో కాశ్మీర్ ప్రస్తావన

న్యూఢిల్లీ, జనవరి 13 : సింగపూర్‌లో రేపటి నుంచి ప్రారంభమవుతున్న కామన్వెల్తు దేశాల ప్రధాన మంత్రుల సమావేశంలో పాకిస్తాన్ కాశ్మీర్ విషయాన్ని తీసుకు రాగలదని పాక్ వాణిజ్య శాఖా మంత్రి ఇనాముల్‌హక్ నేడు కరాచీలో వెల్లడించారు.

ప్రపంచ శాంతికి కాశ్మీర్ సమస్య పరిష్కృతం కావడం అవసరమని, కామన్వెల్తు ప్రతినిధులు ఈ సమస్యపై తమ దృష్టిని కేంద్రీకరించాలని ఆయన అన్నారు.

క్రొత్త రాజ్యాంగసభ ఏర్పాటుపై రిఫరెండం

హెచ్. వి. కామత్ సూచన

బెంగుళూరు, జనవరి 13: రాజ్యాంగాన్ని సవరించడానికి నూతన రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పాటు చేసే విషయమై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేటందుకు రెఫరెండం జరపాలని పి.ఎస్.పి. నాయకుడు శ్రీ హెచ్.వి. కామత్ సూచించారు.

ప్రస్తుత రాజ్యాంగం క్రింద రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పాటు చేసే వీలు లేదు.

ఎన్నికలు పూర్తయ్యేటంతవరకు కేంద్రం క్రొత్తగా లైసెన్సులను యివ్వడం కాని, క్రొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసే విషయమై ప్రకటనలు చేయడం గాని జరుగ కూడదని ఆయన అన్నారు.

ఆకాశవాణి, టెలివిజన్ అధికార పార్టీకి ''బాకా''లుగా తయారయినాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

మధ్యంతర ఎన్నికల పోలింగ్‌లో క్రొత్తపద్ధతి

న్యూఢిల్లీ, జనవరి 13: వచ్చే మధ్యంతర ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలలోని ప్రిసైడింగ్ అధికారులు ఓటర్లకు బ్యాలెట్ పత్రాలను ఇచ్చేముందు ఆ పత్రాలనన్నింటినిరెండు మూడుసార్లు బాగా కలిపి వేస్తారు. ఓటింగ్ మరింత రహస్యంగా జరగడానికి ఈ పద్ధతి ఎక్కువగా తోడ్పడుతుంది.

ఇదివరలో ఎన్నికలు జరిగేటప్పుడుపోలింగ్ ఏజంట్లు బ్యాలెట్ పత్రాలపైవున్న సీరియల్ నంబరును, ఆ పత్రాన్ని అందుకొన్న ఓటరును తమవద్ద గల జాబితాలో గుర్తు పెట్టుకొనేవారు. పోలింగు అయిపోయినతర్వాత,అభ్యర్థులలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో వారు ఉజ్జాయింపుగా లెక్కకట్టేవారు.

ఇప్పుడు అనుసరించే నూతన పద్ధతి ప్రకారం, ఏజంట్లు మొదటి బ్యాలెట్ పత్రం నంబరు, చివరిపత్రంపై గలనంబరునుగుర్తు పెట్టుకోవచ్చు. అయితే ఓటర్లకు ఇచ్చే పత్రాలపై అంకెలను మాత్రం వారు గుర్తు పెట్టుకోవడానికి ఇప్పుడు వీలుండదు.

హెచ్చరించి నప్పటికీ ఏజంట్లు పత్రాలపైగల అంకెలను గుర్తు పెట్టుకోవాలని, పట్టుబట్టినట్టయితే, వారిని కేంద్రంనుంచి బయటకు పంపించే అధికారం ప్రిసైడింగ్ అధికారులకు ఇప్పుడు లభించింది.

మొదటిపత్రం, చివరిపత్రం(బ్యాలెట్) పైగల అంకెలను పోలింగ్ ఏజెంట్లు గుర్తు పెట్టుకొన్న తర్వాత, బ్యాలెట్ పత్రాల నన్నింటిని ప్రిసైడింగ్ అధికారులు కలగా పులగంగా కలిపివేస్తారు.

శ్రీ శంకరరావుదేవ్ పరిస్థితి ఆందోళనకరం

పూనా, జనవరి 13 : గాంధేయ వాది శ్రీ శంకరరావుదేవ్‌కు నేడు రెండవ రోజున కూడా సరిగా స్పృహ రాలేదు. ఆయన పరిస్థితి ఆందోళన కరంగా వున్నది. ఆయనకు ఈ రోజు ఉదయం కూడా జ్వరం ఉన్నది.

శ్రీ దేవ్ గత నెల రోజులుగా విరేచనాలతో బాధపడుచుండుటవల్ల మెదడుకు రక్త ప్రసారం సరిగా జరుగడం లేదు. శ్రీ దేవ్ వయస్సు 76 సంవత్సరాలు.

గ్రహబలం

15-1-71 శుక్రవారం

పుష్య బహుళ చవితి రాత్రి 12—33, మఖ పగలు 12—23, ఈరోజు ప్రయాణాది సర్వకార్యములు విడచుట మంచిది.

మేషం : గృహ సమస్యలను గూర్చి ఆలోచిస్తారు. ఆకస్మికంగా ఇబ్బందులున్నా సమయానికి ఏదోవిధంగా సహాయం లభిస్తుంది. స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. భరణీవారికి మెలకువ మంచిది.

వృషభం : సాహస కార్యాలు అనుకూలిస్తాయి. కళత్రారోగ్యం, లోపిస్తుంది. కాని ప్రత్యక్షమయిన బాధ ఉండదు. వ్యయం వున్నా వృత్తిలో ఆదాయం సంభవం.

మిథునం : అనుకూలమయిన రోజు. వ్యవహారాలు విజయవంతంగా వుంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి పొందుతాయి. వృత్తిలో భారం వున్నా ఆదాయం వుంటుంది. సంతానవర్గ సమస్యలు మాత్రం తప్పవు.

కర్కాటకం : ఉదయం కొన్ని సమస్యలుంటాయి. శత్రు రోగ ఋణాలను గూర్చి ఆలోచిస్తారు. మధ్యాహ్నం ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పోటీవున్నా ఆదాయం వుంటుంది.

సింహం : ఉదయం వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమాలు తక్కువ. మధ్యాహ్నం వృత్తి వ్యాపారాలలో స్థిరాస్తి మూలకంగాను ఆదాయం లభిస్తుంది. మఖ వారికి ఓర్పు మంచిది.

కన్య : ఆర్థిక విషయాలలో గుప్తమార్గాల ద్వారా ప్రోత్సాహం వుంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అనుకూలత సంభవం.

తుల : వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా వుంటాయి. ఉదయం ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యాహ్నం మీ వ్యక్తిత్వం కొంచెం అదుపుచేయండి. లోపల అశాంతి వుంటుంది.

వృశ్చికం : వృత్తిలో తిరుగులేని అధికారం చెలాయిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాలు అనుభవిస్తారు.

ధనుస్సు : తీవ్రాలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో బరువు — బాధ్యతలెక్కువ. శత్రువుల కార్యకలాపాలు ఋణాలు తీరుస్తారు. వ్యయం ఎక్కువ.

మకరం : ఉదయం అన్ని విషయాలలో జాగ్రత్త మంచిది. మధ్యాహ్నం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. వ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రవణం వారికి మెలకువ అవసరం.

కుంభం : ఉదయం శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వుంటుంది. మధ్యాహ్నం సంఘ గౌరవం, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి.

మీనం : అనుకూలమయిన రోజు. యత్న కార్యాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా వుంటాయి. శుభవార్తలు వింటారు. ధర్మకార్యాలు ఆచరిస్తారు.

ఒరిస్సాలో పి. ఎస్. పి., కొత్త కాంగ్రెస్ చర్చలు విఫలం

కటక్, జనవరి 13 : తాము ఎన్నికలకొర్కును కొత్త కాంగ్రెసు వ్యక్త పరిచింది. సందర్భంగా సర్దుబాట్లు గురించి రాష్ట్ర స్థాయిలో పి. ఎస్. పి. నాయకులకు, క్రొత్త కాంగ్రెసు నాయకులకు మధ్య జరిగిన సంభాషణలు విఫలమైనట్లు పి. ఎస్. పి. వర్గాల ద్వారా తెలియవచ్చింది.

సంభాషణలు ఫలవంతం కావడానికిఉభయ పార్టీలు ప్రస్తుతం తమకు గల స్థానాలలో పరస్పరం పోటీ చేసుకోరాదని పి. ఎస్. పి. ప్రతిపాదించింది. క్రొత్త కాంగ్రెస్ ఇదివరలో వున్న స్థానాలకు పోటీ చేయరాదని కూడా పి. ఎస్. పి. సంకల్పించుకున్నది. అయితే క్రొత్త కాంగ్రెస్ నాయకులు ఈ షరతులకు అంగీకరించలేదు. పి. ఎస్. పి. కి గల స్థానాలలో కొన్ని స్థానాలకు పోటీ చేయాలన్న

గవర్నర్‌తో రాజకీయపార్టీల సమావేశం

స్వతంత్రపార్టీ, ఉత్కళ కాంగ్రెస్, పాత కాంగ్రెస్. ఎస్. ఎస్. పి., నాయకులు నేడు గవర్నరు డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీని కలుసుకుని రాష్ట్ర అసెంబ్లీని వెంటనే రద్దు పరచవలసిందని రాష్ట్రపతికి సిఫార్సు చేయవలసిందిగా కోరారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా జరిపించాలనివారు కోరారు.

గవర్నరునుకలుసుకున్నవారిలో శ్రీయుతులు సింగ్‌దేవ్, లోక్‌నాథ్ మిశ్రా, సుందరమణి పటేల్, గంగాధర మహాపాత్ర, నారాయణ సాహు, రవి రయ్, అనూప్‌సింగ్‌దేవ్‌లు వున్నారు.

చిత్రజగత్తు

'ఈసారి సంక్రాంతికి గొర్రె పందాలు, కోళ్ల పందాల హడావుడి ఎక్కువగా ఉన్నట్లు లేదే!'
'అంతకన్న పెద్ద పందాలు—ఎన్నికల పందేలు జరుగబోతున్నాయిగా! అందరూ ఆ గొడవలో ఇవి మర్చిపోయి వుంటారు!'

నెల్లూరు జిల్లాలో కరువు పరిస్థితులపై పరిశీలన

రెవిన్యూ బోర్డు సభ్యుడు త్వరలో రాగలడని గూడూరు సభలో హోంమంత్రి హామీ

గూడూరు, జనవరి 13: గూడూరు పంచాయతీ సమితి ఆధ్వర్యాన జనవరి 11 న జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ ఎం. గోపాల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వర్షాభావం వలన గూడూరు తాలూకాలో ఏర్పడిన కరువు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ, పలువురు వక్తలు ప్రసంగించారు. ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని వారు కోరారు.

రాష్ట్ర హోంమంత్రి శ్రీ జలగం వెంగళరావు, సివిల్ సప్లయిల మంత్రి శ్రీ ఎ. సంజీవరెడ్డి, అనేకమంది ఎం. ఎల్. ఏ. లు, ఎం. ఎల్. సి. లు, పంచాయతీ సమితుల అధ్యక్షులు గూడూరు పురప్రముఖులు, రైతులు ఈ సభకు హాజరైనారు.

గూడూరు పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ సి. సి. ఆర్. గోపాలరెడ్డి స్వాగతం చెప్తూ, రాష్ట్ర మంత్రులకు, అతిథులకు తాలూకాలో ఏర్పడిన కరువు పరిస్థితులను వివరించి వెంటనే గూడూరు తాలూకాను కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు పనులు ప్రారంభించ వలసిదిగా కోరారు.

గూడూరు ఎం. ఎల్. ఏ. శ్రీ వి. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కరువు ప్రాంతంలోని రైతులకు గ్రాంట్లు త్వరగా మంజూరు చేయాలని శిస్తు వసూళ్లను ఆపవలసిందిగా రెవిన్యూ అధికార్లకు ఆదేశాలు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేశారు. వెంకటగిరి కుమార రాజా శ్రీ వి. వి. ఆర్. యాచేంద్ర మాట్లాడుతూ, మంత్రుల స్థాయిలో — రైతులకు వడ్డీలేని ఋణాలను 'కేర్' పథకం క్రింద ఇప్పించడానికి, గ్రామీణ ప్రాంతాలలో కార్మికులకు పనులు కల్పించడానికి కృషి జరగాలని కోరారు.

జిల్లా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి గూడూరు తాలూకాలోనూ, నెల్లూరు జిల్లాలోని ఇతర తాలూకాలలోనూ ఏర్పడిన కరువు పరిస్థితులు వివరించారు. ఆయన తన ప్రసంగంలో సోమశిల ప్రాజెక్టు కొరకై న్యూఢిల్లీ వెళ్ళిన 700 మంది ''రైతుల యాత్ర'' కృషిని వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సుముఖత చూపుతున్నాయనీ, నెల్లూరు జిల్లా అంతటా ఈ ప్రాజెక్టు ఉపయోగపడే విధంగా సమగ్రమైన పథకంగా పనులు జరగగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ సమైక్యంగా ప్రాజెక్టు పనులకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీయుతులు పి. పెంచలయ్య, ఎ. మోహనదాసు, ఎ. కృష్ణయ్య ప్రభృతులు ప్రసంగించారు.

మంత్రుల ప్రసంగాలు

సివిల్ సప్లయిల శాఖ మంత్రి శ్రీ ఎ. సంజీవరెడ్డి మాట్లాడుతూ, సోమశిల ప్రాజెక్టుకై రైతుల యాత్రను నిర్వహించిన శ్రీ గోపాలకృష్ణారెడ్డి కృషిని ప్రశంసించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించాయని ఆయన అన్నారు. ఐక్యంగా కృషిజరిపి ప్రాజెక్టును సాధించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హోంమంత్రి శ్రీ జె. వెంగళరావు మాట్లాడుతూ శ్రీ గోపాలకృష్ణారెడ్డి సరైన సమయంలో రైతుల యాత్రా బృందాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లినందుకు అభినందించారు. జిల్లాలో కరువు పరిస్థితులను తాను తెలుసుకున్నాననీ రెవిన్యూబోర్డు సభ్యుడు ఒకరు త్వరలోనే ఇక్కడకు పంపబడతారని తగుచర్యలు గైకొన బడతాయని హామీ ఇచ్చారు.

రు. 40 కోట్ల మేరకు శిస్తు బకాయిలు వున్నాయని ముఖ్యంగా గొప్పవారు, పలుకుబడి గలవారి నుంచే శిస్తు బకాయిలు వున్నాయని వాటి బాకీలు చెల్లించాలని కోరారు.

శిస్తు వసూళ్లు వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని ఆయన అన్నారు. బీద రైతులపట్ల సానుభూతితో వ్యవహరించ గలమన్నారు.

శ్రీయుతులు రామిరెడ్డి, దశరథరామిరెడ్డి, జి. రామచంద్రారెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ పేసం గురవ్వచెట్టి అభినందనలు తెలిపారు. (మ. వి.)



కెనడా ప్రధాని పియరీ ఎలియట్ ట్రూడోకు ఢిల్లీ పాలం విమానాశ్రయంవద్ద పార్టీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి స్వాగతం చెప్పినప్పటి చిత్రం. సోమవారంనాడు కెనడా ప్రధాని ఢిల్లీకి వచ్చారు.

నిర్మితమవుతున్న భవనం స్తంభాలు కూలి 11 మందికి గాయాలు

బొంబాయిలో సంఘటన

బొంబాయి, జనవరి, 13: ఉత్తర బొంబాయిలోని కాండివిలి వద్ద నిర్మాణంలో వున్న ఒక భవనం తాలూకు అయిదు స్తంభాలు కూలిపోవడంతో 11 మంది పనివారలకు గాయాలు తగిలాయి. వీరిలో అయిదుగురు తీవ్రంగా గాయపడినారు. తీవ్రంగా గాయపడినవారిలో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ప్రమాదం నిన్నజరిగింది.

చిత్రజగత్తు

'మీటింగ్‌కి టైమైపోతోంది! నేను రాయించుకున్న ఉపన్యాసం ఎక్కడా కనిపించదేం?'

'అవేవో పనికిరాని కాయితాలను కొని పిల్లలు ప్రొద్దున్న భోగి మంటలో పడేశారు!'

ఫ్రంట్‌లోని పార్టీల మధ్య జాతీయ స్థాయిలో సర్దుబాట్లు అవసరం

న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలలో స్థానాల కేటాయింపుపై తమ నాలుగు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో ఒక అంగీకారం కుదరకపోతే కొన్నిచోట్ల తమ సంఘటనలోని అభ్యర్థులే పరస్పరం పోటీ చేయవలసిన పరిస్థితి ఏర్పడగలదని జనసంఘం అధ్యక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజపేయి నేడు చెప్పారు.

తమ పార్టీల మధ్య దేశవ్యాప్తంగా సీట్ల సర్దుబాట్లపై గల బేధాభిప్రాయాలను పరిష్కరించుకొనడానికై ఈ వారాంతంలో కృషి జరుగుతుందని, శ్రీ వాజపేయి చెప్పారు. అప్పుడు కూడా ఒక అంగీకారం కుదరకపోతే కొన్ని నియోజక వర్గాలలో తమ ఫ్రంట్‌కు చెందిన పార్టీల అభ్యర్థులే పరస్పరం పోటీ చేయవలసి వస్తుందని ఆయన అన్నారు. అయితే, యిటువంటి సందర్భాలు అతి తక్కువగా ఉండగలవని, ఇందువలన తమ ఫ్రంట్ విచ్ఛిన్నం కాదనీ ఆయన స్పష్టీకరించారు.

ఎన్నికల కమిషనర్‌పై విమర్శ

మధ్యంతర ఎన్నికలకు వోటర్ల జాబితాలు తయారుగా ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటన వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని శ్రీ వాజపేయి విమర్శించారు. జమ్ము, కాశ్మీర్, హిమాచలప్రదేశ్, హర్యానా, బీహార్ రాజస్థాన్, మహారాష్ట్ర, మైసూరు, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో వోటర్ల జాబితాలను ఇంకా ప్రకటించనే లేదనీ తనకు సమాచారం అందినట్లు శ్రీ వాజపేయి చెప్పారు.

మెడికల్ కాలేజీలో సీట్ల రిజర్వేషన్‌పై రిట్ పిటిషన్

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 13: ఇంటిగ్రేటెడ్ ఎం. బి. బి. ఎస్. కోర్సులో మొదటి సంవత్సరంలో హెచ్. ఎస్. సి. (మల్టీ పర్పస్) వారి కొరకు సీట్లను కేటాయిస్తూ, 1970 సెప్టెంబర్ 23 న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు చెల్లనేరదని వాదిస్తూ, తొమ్మిది మంది నేడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు న్యాయమూర్తి శ్రీ లక్ష్మయ్య ఆమోదించారు.

ఇంటిగ్రేటెడ్ ఎం. బి. బి. ఎస్. కోర్సులోని మొదటి సంవత్సరంలో తొమ్మిది సీట్లను ఈ పిటిషన్‌దారులకు కేటాయించాలని వైద్యశాఖ డైరెక్టరుకు, గుంటూరు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌కు న్యాయమూర్తి ఆదేశాలను జారీ చేశారు.

నరసరావుపేటనుండి శ్రీ నరసింహారావు పోటీ

నరసరావుపేట, జనవరి 13: నరసరావుపేట నుండి లోక్‌సభకు ఇండిపెండెంటు అభ్యర్థిగా శ్రీ ఎర్రం నరసింహారావు పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అనేకం తనను బలపరుస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు.

మిర్జాపూర్‌కు రెండు సాయుధ పోలీసు పటాలాల తరలింపు

వారణాసిలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు పోలీసుల ప్రకటన

వారణాసి, జనవరి 13: మిర్జాపూర్‌లో నిన్న రాత్రి దొమ్మీలు ప్రజ్వరిల్లినట్లు సమాచారం అందగానే అక్కడికి రెండు పటాలాల సాయుధ పోలీసులను హుటాహుటి తరలించారు.

నిన్న ఇక్కడ రెండు ప్రభుత్వ శకటాలను అల్లరి మూకలు తగలపెట్టినట్లు తెలియ వచ్చింది.

ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ ఇక్కడికి వచ్చి స్వయంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆగ్గా ఆస్పత్రిలో క్షతగాత్రులను చూశారు. దొమ్మీలు జరిగి, ఆస్తి నష్టం కలిగిన ప్రాంతాలను ఆయన సందర్శించారు.

విద్యార్థులు దొమ్మీలకి దిగడంతో ఈ నెల 11 న ఇక్కడ విధించిన కర్ఫ్యూను నేటి ఉదయం 8 — 9 గంటల మధ్య సడలించారు.

పట్టణంలో ''అంతా ప్రశాంతంగా'' వున్నదని, దశాశ్వమేధ పోలీసు కంట్రోలు ప్రకటించింది.

బహుగుణ విజ్ఞప్తి

వారణాసిలో విద్యార్థులపై ప్రహరించడంలో యు. పి. లోని [illegible] ప్రభుత్వం ''[illegible] పద్ధతులను'' అవలంబిస్తున్నదని, ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలని క్రొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ విజ్ఞప్తి చేశారు.

వారణాసిలో విద్యార్థులపై జరిగిన పోలీసు కాల్పులను ఆయన ఖండించి, అక్కడ న్యాయ విచారణ జరిపించాలని కోరారు.

హల్‌జార్‌ఖండ్ పార్టీ పోటీ

చైబాసా, జనవరి 13: బీహార్‌లో సంతాల్ పరగణాల జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు హల్‌జార్‌ఖండ్ పార్టీ పోటీచేయగలదని పార్టీ అధ్యక్షుడు శ్రీ జస్టిన్ రిచర్డ్ ప్రకటించారు.

రాజమహల్ పార్లమెంటరీ రిజర్వు స్థానానికి శ్రీ రిచర్ పోటీచేస్తారట.

హైదరాబాద్, జనవరి 13:—తెలంగాణా కాంగ్రెస్ నగర్ బస్తీ కమిటీ మొన్న ఇక్కడ ఏర్పాటు అయింది. శ్రీ మంజూర్ అధ్యక్షుడుగాను, శ్రీ జి. సాయిలు ఉపాధ్యక్షుడుగాను ఎన్నిక అయ్యారు.





గౌరవనీయులైన మా అభిమానులకు మనఃపూర్వక
సంక్రాంతి శుభాకాంక్షలు
బి. వి. అశ్వత్థయ్య అండ్ బ్రదర్స్
(గిరిజి ప్రష్టు)
పోస్ట్‌బాక్సు నెం. 6586
183, నగర్త్ పేట
బెంగుళూరు.

కామన్వెల్తు ప్రధానుల సభకు భారత ప్రతినిధి వర్గం

విదేశాంగ మంత్రి సర్దార్ స్వర్ణసింగ్ నాయకత్వాన సింగపూర్ పయనం

న్యూఢిల్లీ, జనవరి 13 కామన్వెల్తు ప్రధానుల సమావేశానికి హాజరయ్యే నిమిత్తం విదేశాంగశాఖమంత్రి శ్రీస్వరణ్‌సింగ్ నాయకత్వాన భారతీయ ప్రతినిధివర్గం నేటి మధ్యాహ్నం సింగపూర్‌కు బయలుదేరి వెళ్ళింది.

ఈ ప్రతినిధి వర్గంలో విదేశాంగ శాఖకార్యదర్శి శ్రీ టి.ఎస్. కౌల్. శ్రీ ఎం. ఎరిక్‌గాన్ సాల్వే డాక్టర్ ఎస్. సిన్హా, శ్రీ ఎస్.కె. సింగ్‌లు వున్నారు.

కెనడా ప్రధాని సింగపూర్ పయనం

శ్రీమతి గాంధి ప్రభృతుల వీడ్కోలు

న్యూఢిల్లీ, జనవరి 13. కెనడా ప్రధాని శ్రీ ట్రూడూ భారత్‌లో నాలుగు రోజుల గడిపిన అనంతరం నేటి ఉదయం సింగపూర్‌కు బయల్దేరి వెళ్లారు.

పాలంవిమానాశ్రయంలో ప్రధాని శ్రీమతి గాంధి, విదేశ వ్యవహారాలమంత్రి శ్రీ స్వరణ్ సింగ్, ప్రభుత్వ సీనియర్ అధికారులు, న్యూఢిల్లీలో పనిచేస్తున్న పెక్కుమంది కెనడా పౌరులు శ్రీ ట్రూడూకు వీడ్కోలిచ్చారు.

విమానాశ్రయంలో ఆయన సైనిక వందనం స్వీకరించారు

విమానం ఎక్కబోయే ముందు శ్రీ ట్రూడూ చేతులుజోడించి నమస్కరిస్తూ శ్రీమతి గాంధివద్ద శలవు తీసుకున్నారు

సింగపూర్‌లో ఆయన కామన్‌వెల్తు అధినేతల సమావేశంలో పాల్గొంటారు.

వాయిదాలపద్ధతి(ట్రాన్సిస్టర్)
4బాండ్ ఆల్‌వరల్డు బాండ్ స్ప్రెడ్ స్పెషల్ ట్రాన్సిస్టర్ రేడియో నెంబరు 5వాయిదాలలో లభించును (వివరములకు వ్రాయండి)
VIJAY SALES (APV)
ARJUN NAGAR YUSAF SARI, N DELHI

శ్రీ పద్మాలయ సాహిత్య పదావళి నం 2 (రిజిష్టర్డు) నెం 2లో పాల్గొని రు11,50 గెలుపొందండి ముగింపు తేదీ 19 1 71

వివరములకు 20 1 71 ప్రభ వీక్లీ చూడండి లేదా ధిగువ అడ్రసుకు వ్రాసి ఎంట్రీ పారములు పొందండి.

శ్రీ పద్మాలయ సాహిత్య పదావళి
నెం. 2 (రిజిష్టర్డు)
సాతులూరు (పి.ఓ) గుంటూరుజిల్లా.

ముఖ్య గమనిక
బ్యాంక్ ఆఫ్ ఇండియా

మా విశాఖపట్నం బ్రాంచిలో గుమస్తాలు, టైపిస్టుల ఉద్యోగములకు ది17—12—70 తేదీన ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభలలో దరఖాస్తులు కోరినాము సకాలములో దరఖాస్తులు పంపినవార్కి అప్లికేషన్ ఫారములు (పంపవలసిన తేదీ తెలియజేస్తూ) త్వరలో పంపెదము.

ఆలస్యము, ఇబ్బంది కల్గించినందుకు చింతిల్లు శుభాకాంక్షలు.

మా ఖాతాదార్లకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ధర్మకాటాలు, చేతికాటాలు, బులియన్ వెయిట్లు (ప్రభుత్వ లైసెన్సుతో) తయారుచేయువారుగా మరియు అన్నిరకాల కాటాలు, వెయిట్సు రిటైల్, హోల్‌సేలు అమ్మకం దార్లుగా పేరుగాంచినాము. గ్యారంటీ రిపేర్లు చేయబడును.

బసంత్ ఇండస్ట్రీస్,

హెడ్డాఫీసు: రాబర్ట్సన్‌పేట, మచిలీపట్నం.
బ్రాంచి ఆఫీసు: శివాలయంవీధి, విజయవాడ - 1.

ఎన్నార్ బ్యాటరి, గుణములో అత్యుత్తమమైనది



వెల తక్కువ చాలా కాలమన్ను మన్నును

మీ కారుకు, బస్సుకు, ట్రక్కుకు, ట్రాక్టర్లు మొదలైనవాటికి లభిగి కొనండి ఎన్నార్ బ్యాటరీ

తయారీదారు
హిమ్కో బ్యాటరీస్ (మద్రాసు) ప్రై. లిమిటెడ్
144 మౌంట్ రోడ్, మద్రాసు-6
adsindia

24పరగణాల జిల్లాలో వడ్డీవ్యాపారి హత్య

శవం ప్రక్కన నక్సలైట్ల బెదరింపు లేఖ

కలకత్తా, జనవరి 13: 24 పరగణాల జిల్లాలోని ఖర్దా లెవెల్ క్రాసింగ్ వద్ద నక్సలైట్లని భావిస్తున్న కొంతమంది వ్యక్తులు ఒక ఆఫ్గన్ వడ్డీ వ్యాపారిని కాల్చి చంపారు

వడ్డీ వ్యాపారి శరీరంపై రెండు తుపాకి గాయాలు, రెండు కత్తిపోటు గాయాలు వున్నాయని పోలీసులు తెలిపారు

"వడ్డీ వ్యాపారికి ప్రపంచంలో జీవించే హక్కు లేదు మేము ఇతనిని హత్య చేశాము భవిష్యత్తులో ఇటువంటి హత్యలు ఇంకా చేస్తాము" అని వ్రాసివున్న ఒక చీటి వడ్డీ వ్యాపారి శవం ప్రక్కనే కన్పించింది.

ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు.

earn 14% P.A.
ఫిక్స్‌డ్ డిపాజిట్లమీద
ఇతర సౌకర్యాలతో పొందండి
INFC Phone 31637 Grams READYCASH
లక్ష్మీనారాయణ ఫైనాన్స్ కార్పొరేషన్(రిజిష్టర్డు)
198 గోవిందప్పనాయకన్ స్ట్రీట్ మద్రాసు—1
ఎం వి లక్ష్మయ్యచెట్టి — మేనేజింగ్ పార్ట్నర్
పరమార్థ భూషణం నాదెళ్ల వెంకట్రామయ్య చెట్టి — వ్యాపార సలహాదారు.

"గొప్ప అవకాశం - జారవిడువ వద్దు"

రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో లఘు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేకంగా సాంద్ర ఉద్యమం — హైదరాబాద్, ఖర్మత్‌పురా లోని స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ భవనం వద్ద జనవరి 15, 16, 17 తేదీలలో ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె బ్రహ్మానందరెడ్డి 15—1—1971 ఉదయం 10—30 గంటలకు ఉద్యమానికి ప్రారంభోత్సవం చేస్తారు.

భారత ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి, దేశీయ వాణిజ్య శాఖా ఉపమంత్రి శ్రీ ఎం ఆర్. కృష్ణ అధ్యక్షత వహిస్తారు.

లాభదాయకమైన కొత్త పరిశ్రమలను ప్రారంభించడంలో హైదరాబాద్ లోని ఇండస్ట్రియల్ డైరెక్టరేట్‌కు, స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సాంకేతిక ఉద్యోగులు అక్కడికక్కడే మీకు తోడ్పడతారు

వాయిదాల పద్ధతి దరఖాస్తులు అప్పటికప్పుడు పూర్తి చేస్తారు.

అటువంటి దరఖాస్తులను న్యూఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ స్పెషల్ కమిటీ అక్కడికక్కడే పరిశీలించి 'ఫైనలైజ్' చేయుడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకొనడానికి అందరూ హృదయపూర్వకం ఆహ్వానించబడుతున్నారు.

డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్,
హైదరాబాద్.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం

డైరెక్టొరేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీ ఫలితం

9—1—1971 శనివారంరోజున షడోల్‌వద్ద జరిగినమధ్యప్రదేశ్ స్టేట్‌లాటరీన్ 16 వ మిని డ్రా ఫలితాలివి.

FIRST PRIZE one Rs. 1.00,000 (Common to all series) S - 0182443
SECOND PRIZE one Rs. 20,000 (Common to all series) S - 0160981

TWELVE THIRD PRIZES of Rs. 1,000 each.
(Three each in series M, P, S & L)

M 0133600 P 0296059 S 0120048 L 0288 137 M 0113518 P 0243951 S 0161178 L 0252479 M 0133161 P 0019108 S 0128571 L 0163289

EIGHTY FOURTH PRIZES of Rs. 100 each
(Twenty each in series M P S & L)
(Tickets in series M, P, S & L which have the following combination as their last FOUR digits)
M 9759 P 9232 S 0554 L 2278

ONE THOUSAND SIX HUNDRED FIFTH PRIZES of Rs. 50 each
(Four hundred each in series M, P, S & L)
(Tickets in series M, P, S, & L which have the following combination as their last THREE digits)
M 188 P 265 S 274 L 405 M 623 P 975 S 991 L 654

THE RESULTS PUBLISHED IN THE MADHYA PRADESH GAZETTE SHALL BE DEEMED TO BE THE OFFICIAL ANNOUNCEMENT OF THE RESULT OF THE DRAW

LIST OF AGENTS WHO HAVE TAKEN HIGHEST NUMBER OF TICKETS OF XVITH DRAW
1. M/S. FRIENDS DISTRIBUTOR LOTTERIES Sultania Road Bhopal-1
2. i) M/s. Nootan Book Depot Jain Guest House, 6, M Bhagat Singh Market New Delhi ii) Mrs S Pal 13/1, M G Road Calcutta-9 iii) Sat deo Bharati Shop No 100, Mohan Singh Place, New Delhi, vi) M/s Hindustan Lottery Agency, 7109 Paharwalli Galli, Pahari Dhiraj, Delhi-6
3. M/s V KUMAR & HARBANSLAL ARORA, New Delhi
4. M/s SHRI IQBAL CHAND KHURANA, 3, Khursheed Market, Sadar Bazara Delhi

Sd/- (S P SINGH),
DIRECTOR,
MP STATE LOTTERIES.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించు మినిడ్రాలు 17, 18
17వ డ్రా 24—1—71. 18వ డ్రా 8—2—71 తేదిలలో జరుగును.
ప్రతిమినిడ్రాకు ఎం. పి. ఎస్. ఎల్. నాలుగు సీరీస్‌లో ఒక్కొక్క సీరీస్‌కు 2,00,000. టిక్కెట్లు జారీచెయ్యబడును.
మొదటి బహుమతి రు. 1,00,000: (అన్ని సీరీస్‌కు ఉమ్మడి) రెండవ బహుమతి రు. 20,000 (అన్ని సీరీస్‌కు ఉమ్మడి)
ప్రతిడ్రాలోను ఇతర బహుమతులు 1,692.
మొదటి మూడు బహుమతులకు ఏజంట్లకు 7%, సెల్లర్సుకు 3% బోనస్
బోనసు మొత్తం బహుమతి సొమ్మునుంచి మినహాయించబడును.
మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీ

జోర్డాన్ సంఘర్షణల్లో 12 మంది మరణం

కైరో, జనవరి 13: జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో నిన్న గెరిల్లా సైనికులకు ప్రభుత్వ సైనికులకు మధ్య సంఘర్షణలలో గెరిల్లా సైనికులు, పౌరులుమొత్తం 12మంది చనిపోయారని మరి 17 మంది గాయపడ్డారని మధ్యప్రాచ్య వార్తాసంస్థ తెలిపింది

గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు అటు వెళ్లటానికి వీలు లేనంతగా ముమ్మరంగా కాల్పులు సాగినవట.

పాతకాంగ్రెస్ అభ్యర్థి మృతి

ధార్వార్, జనవరి 13: ఉత్తర ధార్వార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ స్థానానికి పాత కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రతిపాదించబడిన శ్రీ బి. ఎ. దేశాయి గుండెపోటు వల్ల గత రాత్రి ఇక్కడ మరణించారు.

సింహాళం ప్రముఖ టెస్టు ఆటగాళ్లతోకూడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జట్టుల మధ్య
గొప్ప క్రికెట్ పోటీ

ముఖ్యమంత్రి జట్టులోని వారి పేర్లు:
వాడేకర్ (కెప్టెన్), సోల్కర్, అశోక్‌మన్కడ్ బేడి, సలీం ధురాని, వెంకటరాఘవన్, జయంతిలాల్, కృష్ణమూర్తి, గోవిందరాజ్, మహేంద్రకుమార్ వగైరా.
(ఆఖరి వారు మినహా, మిగతావారందరూ వెస్టిండీస్ పర్యటనకు ఎన్నిక చేయబడ్డారు)

గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో
జనవరి 16, 17, 18 తేదీలలో
టెస్టు స్టార్లని చూచే ఈ గొప్ప అవకాశం వినియోగించుకోండి!

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
చదవండి

వైద్య నిపుణులు రాక

చర్మవ్యాధులు, ఆస్మా, నరముల బలహీనత, నిపుణులు



మా ప్రధాన సిద్ధ వైద్యులు డాక్టర్ ఆర్. వి. రాజన్ గారు ఆర్.ఎం.పి అండ్ ఎస్. ఎం. పి. క్రింది కేంద్రములకు వస్తున్నారు. తామర, బొల్లి, తెల్లమచ్చ, మేహమచ్చలు, మహామేహం, ఆస్మా, దగ్గు, రొమ్ము కాసం, నరముల బలహీనత, ధాతు బలహీనత, జీవిత సుఖం లేనివారు వెంటనే మా వైద్యులను సంప్రదించి మందులు పుచ్చుకొనండి.

పర్యటన కార్యక్రమం

తేదీ	బసచేయు చోటు.
9 నుంచి 12 వరకు	బొంబాయి, శారదా భవన్, మాతుంగ, బొంబాయి—19
17	కడప, లాడ్జి ద్వారక కలెక్టర్ ఆఫీసుకు ఎదురుగ.
18	కర్నూలు, చంద్రాలాడ్జి, పార్కు రోడ్డు.
19	హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోఠి రోడ్డు.
20	కాకినాడ, ఉడిపి లాడ్జి, టెంక్ వీధి.
21	రాజమండ్రి, శాంతినివాస్, మెయిన్ రోడ్.
22	తాడేపల్లిగూడెం, శాంతి నివాస్, రైల్వే స్టేషన్ ఎదుట.
23	విజయవాడ, మోడరన్ కేఫ్, సామారంగం చౌక్
24	గుంటూరు, ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్.
25	చీరాల, శివక్ లాడ్జి.
26	ఒంగోలు —హోటల్ అభిలాష, మెయిన్ రోడ్
27	నెల్లూరు, శ్రీ కోమల లాడ్జి, జి. టి. స్ట్రీట్.
28	తిరుపతి, హోటల్ భీమాస్, రైల్వేస్టేషన్ దగ్గర.

సంప్రతించు వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 4గం. వరకు. సలహా రుసుము రు. 3 —

KARTHIKEYA VAIDYASALAI
PALANI P O. (Tamil Nadu)

కె.సి.పి. & దుర్గా సిమెంట్ గట్టితనానికి, భద్రతకూ, స్థిరత్వానికి ఇవే నిదర్శనాలు.
వాటిని వినియోగించిన పెద్ద ప్రాజక్టులలో ఇవి కొన్ని మాత్రమే!



నాగార్జునసాగర్ శ్రీశైలం కొత్తగూడెం

గట్టితనం, భద్రత, స్థిరత్వం ప్రమాణాలలో
కె సి పి. & దుర్గా సిమెంట్ ప్రమాణాలు, ఒత్తిడి శక్తిలోను, మెదుపులోను పగుళ్ళు పడకుండా ఉండటంలోనూ, గట్టి పడటానికి పట్టేకాలంలోనూ, భారత విర్ణీత ప్రమాణములకంటె చాలా హెచ్చు. అట్టేనక టెస్టు సర్టిఫికేట్ కాపీలకొరకు మా స్టాకిస్టులను అడగండి.

గట్టితనం, భద్రత, స్థిరత్వం తయారీలో:
అత్యుత్తమమైన నాణ్యతగల సిమెంట్ మాత్రమే మీకు అందేటట్లు చేయడానికి చక్కని సాధనసంపత్తివున్న ప్రయోగశాలలో ఉన్నతార్హతలుగల సాంకేతిక నిపుణులు గంటగంటకి, రోజురోజుకి, వారం, వారం, నెల, నెలా ఉత్పత్తిలో ప్రతి దశలోనూ పరీక్షలు జరుపుతారు

గట్టితనం, భద్రత, స్థిరత్వం, భౌతికంగా:
సిమెంట్ రంగుకూ, బలానికి, ఎట్టి సంబంధములేదు. లేతవర్ణం సిమెంట్ గట్టితనంలో మిగతావాటి వంటిదే ఇంకొక లాభంకూడా వున్నది. లేతవర్ణం సిమెంట్‌ను కల్తీ చేయడం కష్టం తగిషంతకంటె ఎక్కువ ఇసుక కలపడంకూడా సాధ్యంకాదు.

సిమెంట్ కొనుగోలు సలహాకు క్రింది వారిని సంప్రదించండి
ది సిమెంట్ సర్వీసెస్ బ్యూరో
"..." మదరాసు-18

PORTLAND CEMENT KCP MACHERLA 50 KG NETT
ది కె.సి.పి. లిమిటెడ్
38, మౌంట్ రోడ్డు, మద్రాసు.6.

DURGA CEMENT VIJAYAWADA
ది ఆంధ్రా సిమెంట్ కంపెనీ లిమిటెడ్
హెడ్ ఆఫీసు, విజయవాడ.

ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్లకు శుభ సంక్రాంతి శుభాకాంక్షలు
నేడే ఉదయం ఆటలో ప్రారంభం!
కర్నూలు – నెహ్రూజీలో
పగా కహా (కా
(ఈస్ట్‌మన్ కలర్)
షమ్మీకపూర్, ఆశాపరేఖ్
సంగీతం: శంకర్ జైకిషన్
సీడెడ్: శక్తి ఫిలింస్, గుంతకల్లు
త్వరలో విడుదల: ''కటీపతంగ్''
(ఈస్ట్‌మన్ కలర్)
SUVARNA

పాతకాంగ్రెసు కార్యదర్శి విజ్ఞప్తికి ఎలెక్షన్ కమిషన్ తిరస్కృతి

ఎన్నికల చిహ్నం కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేసే ప్రసక్తిలేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 13 : పార్టీ ఎన్నికల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన నిర్ణయం అమలును ఒక వారం రోజులపాటు తాత్కాలికంగా నిలుపుచేయవలసినదిగా పాత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ మిశ్రా చేసిన విజ్ఞప్తిని ఎలెక్షన్ కమిషన్ తిరస్కరించింది.

స్టేకు దరఖాస్తు చేసిన కాలంలో ఉప ఎన్నిక ఏదీ జరగడం లేదని, అందువల్ల ''తాత్కాలిక స్టే'' మంజూరు ప్రశక్తి కానరాదని శ్రీ మిశ్రకు వ్రాసిన లేఖలో చీఫ్ ఎలక్షన్ కమిషనరు స్పష్టం చేశారు.

ఈ నెలలో జరుగవలసి యున్న మూడు ఉప ఎన్నికలకు ఇదివరకే ఎన్నికల చిహ్నాన్ని కేటాయించడంజరిగిందని, ఆయనవివరించారు.

లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలకు పార్టీకి ఎన్నికల చిహ్నం కేటాయింపు వచ్చేనెల మొదటి వారంలో మాత్రమే జరుగగలదని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆ లేఖలో స్పష్టం చేశారు.

తాత్కాలిక స్టేకోసం అభ్యర్థించిన కాలం ముగిసేలోగా సముచితమైన కోర్టునుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయంపై తగిన ఉత్తర్వులను తమ పార్టీ పొందగలదని విశ్వసిస్తున్నట్లు ఆ లేఖలో శ్రీ మిశ్రా వ్యక్తం చేశారు.

కాడి జోడెద్దుల ఎన్నికల చిహ్నాన్ని శ్రీ జగజ్జీవనరాం నాయకత్వాన గల కాంగ్రెసు పార్టీకే కేటాయించ నున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనరు నిన్న ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.

యుద్ధనేరాల విచారణకు కాలదోష పరిమితి రద్దు

సమితి, జనవరి 13: యుద్ధ నేరాల విచారణలకు కాలదోషంపట్టించేచట్టవిధమైన అభ్యంతరాలను తొలగించాలని ప్రపంచ రాజ్యాలు అంగీకరించుకొన్న సాంప్రదాయాన్ని బలపరుస్తూ తమ ఆమోదాన్ని భారత ప్రభుత్వం నిన్న సమితికి అందచేసింది.

కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశంలో ప్రతిష్టంభన నివారణ

సింగపూర్, జనవరి 13 : దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాల అమ్మకం సమస్యను కామన్వెల్తు ప్రధానుల సమావేశం ఎజెండాలో మూడవ అంశంగా నేడు సమావేశం సారథ్య సంఘం నిర్ణయించింది. సమావేశం ప్రారంభదశలోనే ఏర్పడగలదని భావించిన ప్రతిష్టంభన ఈవిధంగా తాత్కాలికంగా వాయిదా పడింది.

''క్రిందటి దశాబ్దంలో కామన్వెల్తు వ్యవహారాల సమీక్ష ఒరవడి భారతదేశం చేసిన ప్రతిపాదనను సమావేశం ఎజెండాలో మొదటి అంశంగా సారథ్యసంఘం ఆమోదించింది.

దక్షిణాఫ్రికాకు ఆయుధాల అమ్మకం, హిందూ మహాసముద్రంలో రక్షణ అన్నవి వేర్వేరు అంశాలుగా ఎజెండాలో చేర్చబడినాయి. ఈ రెంటినీ ఒకే అంశంగా పరిగణింపజేయుడానికి బ్రిటన్ ప్రతినిధి చేసిన యత్నాలు విఫలం అయినాయి.

ప్లెబిసైట్ ఫ్రంట్ నిషేధంపై సుప్రీం కోర్టులో పిటిషన్

అఫ్జల్ బేగ్ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 13: కాశ్మీర్‌లో ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ''రాజకీయోద్దేశాలతో'' కూడినదని, దీనిని తాము సుప్రీంకోర్టులో సవాలు చేయగలమని ఫ్రంట్ నాయకుడు మీర్జా అఫ్జల్‌బేగ్ నేడు ప్రకటించారు.

విజయవాడలో కుమారి విజయవరలక్ష్మి ఆరంగేట్రం

విజయవాడ, జనవరి 13: శ్రీ సూతక్కి వెంకట కృష్ణారావు కుమార్తె కుమారి విజయవరలక్ష్మి తోలికూచిపూడి భరతనాట్య రంగస్థల ప్రదర్శనను (ఆరంగేట్రం) ఈసాయంత్రం రోటరీ ఆడిటోరియంలో జరిగింది. శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం విజయవాడ శాఖలో నాట్య శిక్షణ పొందిన ఈ తరుణి చాలా కొద్ది కాలంలోనే కూచిపూడి నాట్యకళలో సంప్రదాయసిద్ధంగా ప్రదర్శన శిల్ప గరిమను ప్రావీణ్యత సంపాదించగలగడం ఆమె యొక్క సహజ కళా కౌశల్యానికి, ఆచార్యులుగా ఆమెకు శిక్షణ గరిపిన శ్రీ వేదాంతం సీతారామశాస్త్రి బోధనా చాతుర్యానికి చక్కని నిదర్శనం. జతిస్వరం, కృష్ణశబ్దం, చక్కనిలయశుద్ధం. ఆంగిక విన్యాసంతో నృత్యం చేశాక బాల గోపాల తరంగంలో అభినయ చాతుర్యం ప్రస్ఫుటంగా ప్రతిబింబింప జేసింది.

ముఖ్యంగా పూతనవధ, కాళియ మర్దనం—మొదలైన ఘట్టాలు సంక్షిప్తంగా ప్రదర్శించడంలో చక్కని అవగాహన కనపర్చింది. భామాకలాపంలో నాట్య అభినయాలతో పాటు చక్కని కంఠస్వరంతో ఆరభిరాగంలో శ్రీకృష్ణునికి వ్రాసిన లేఖను మృదు మధురంగాగానం చేసింది. సత్యభామ ముద్దులొలికే పలుకులను లాలిత్యం ఒలికిస్తూ వాచికాభినయాలు ప్రదర్శించింది.

కుమారి నేలపాటి హైమవతి రాధగాతాను కృష్ణుడుగా, రాధాకృష్ణ నృత్యం కూడా ఎంతో చక్కగా సర్వజనాకర్షణీయంగాచేశారు. సభాధ్యక్షులు శ్రీ అరిపిరాల సత్యనారాయణ కుమారి విజయవరలక్ష్మి నాట్యాభినివేశాన్ని ప్రశంసించి ఆమె తల్లి దండ్రులు నాట్యాచార్యులు శ్రీ వేదాంతం సీతారామశాస్త్రిని అభినందించారు.

సిద్ధేంద్రకళాక్షేత్రం ప్రెసిడెంటు శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య కార్యదర్శి శ్రీఆంజనేయులు సిద్ధేంద్ర కళా క్షేత్రంయొక్క కృషిని గురించి పరిచయం చేసి కళా పోషకుల యితోధిక ప్రోత్సాహాన్ని అర్థించారు. 'పద్మశ్రీ' వేదాంతం సత్యనారాయణశర్మ తమ కళా కేంద్రంలో శిక్షణ పొంది నర్తకీ మణిగా తయారైన కుమారి విజయ వరలక్ష్మి యింకా అనుభవం సంపాదించి కళాక్షేత్రానికి కూచిపూడి నాట్యకళకు, ఆంధ్రదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆశీర్వదించారు.

— దాగంటి

త్రివేంద్రంనుండి శ్రీ మీనన్ పోటి

న్యూఢిల్లీ, జనవరి 13: మాజీ రక్షణ మంత్రి శ్రీ వి.కె. కృష్ణమీనన్ త్రివేంద్రం నియోజక వర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తారు. కేరళలోని వివిధ రాజకీయ పార్టీల, ఓటర్ల అభ్యర్థన మేరకు శ్రీ మీనన్ ఈ నిర్ణయం తీసికొన్నారు.

లాక్టవిటా
ఆరోగ్యానికి మరియు శక్తికి
ఒక రుచికరమైన పానీయం బాలింతలకు మరియు పనిలో అలిసి పోయేవారికెల్లరకు ఉత్తమమైనది పోయినశక్తిని ఇది వేగంగా తిరిగి చేకూర్చుతుంది.
ఉత్పత్తిదార్లు:
నైటులోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
మద్రాసు-81

సంక్రాంతి శుభాకాంక్షలు! ఆఖరు వారం!
ఇప్పుడు ఎన్నికైన సరిక్రొత్త ప్రోగ్రాములు ప్రదర్శించబడుచున్నవి.
గ్రేట్ ఓరియంటల్ సర్కస్

విశాఖపట్టణం-మహారాణీపేటలో
(ఫోన్: 5241)
రోజూ 3 ఆటలు
మ॥ 2-45, సా 6,
రాత్రి 9-15 గం॥కు
ప్రతిరోజు ఉ॥ 8 నుండి 11-30 వరకు స్పెషల్, 1 వ క్లాసు టిక్కెట్లుఅడ్వాన్సుగా అమ్మబడును.
18-1-71 న సా 6 గం॥ ఆటతో విశాఖపట్టణం ప్రదర్శనలు సమాప్తి

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకిం
మరాఠీ దిన పత్రిక

పాతాళగంగ

మా పంపులోని పాతాళగంగనుపైకి తీసుకొని వచ్చుటకు ఆరోజు భగీరథుడు పడినశ్రమ ఇప్పుడు మీరుపడనవసరములేదు. మా జ. ఎ. ఇ. సి. ఆటా రిటూ సబ్‌మెర్సిబుల్‌పంపు 500 అడుగుల లోతులో వున్న నీటినికూడా పైకి శ్రమలేకుండా లాగగలదు.
ఈ పంపుసెట్టు పనిచేయుటకు మీరుప్రత్యేకముగా డబ్బు ఖర్చుపెట్టి బావి త్రవ్వనవసరములేదు. మరియు తక్కువ కరెంటు ఖర్చులో ఎక్కువనీటిని ఇచ్చుటవలన పంపుఖరీదును సంవత్సర కాలములోనే పొందవచ్చును.
ప్రతినెలకు ఒకసారి మా మెకానిక్ వచ్చి మా పంపును ఉచితముగా సర్వీసుచేయును. మరియు మేము సప్లయిచేసిన ప్రతిపంపు ఉచితముగా ఫిట్టింగ్‌చేసి ఇవ్వబడును.
అన్ని ఇతరపంపులకన్నా ఖరీదు చాలా తక్కువ. ఏవిధమైన రిపేరువచ్చినా విజయవాడలోనే తక్కువ వ్యవధిలో గ్యారంటీతో బాగుచేసి ఇవ్వబడును.
మీరుపంపుకొనేముందు మా బావిలోని నీటిని పరీక్షించుటకు మా ట్రయిల్ పంపులు అద్దెకు ఇవ్వబడును.
4 అంగుళములు, 6 అం. గొట్టపుబావులకు సరిపడు పంపులున్నవి.
వివరములకు:
పోస్టుబాక్సు: 189. ఫోన్: 4961.
స్టాండర్డు ఇంజనీర్స్,
పీనా అహ్మద్‌వీధి, — తారాపేట,
విజయవాడ-1.



నటసామ్రాట్ - పద్మశ్రీ
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు నెలకొల్పిన
అన్నపూర్ణ ఫిలిమ్స్
దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ
★
శ్రీ వెంకటరమణా పిక్చర్స్
గాంధినగరం, విజయవాడ-2
కనకారావు ఎంటర్ ప్రైజెస్
కేరాఫ్ పేలస్ టాకీస్, కాకినాడ
★
పి. కనకారావు
HIRER
రాజకుమారి టాకీస్, విజయవాడ-1

శ్రేయోభిలాషులకు, కాతాదార్లకు మా హృదయపూర్వక
సంక్రాంతి శుభాకాంక్షలు
B&C
పొగాకు బ్యారను పొయ్యిలు విభాగములు
అసమాన నైపుణ్యము గలవి

పనితనమునకు, మన్నికకు ప్రసిద్ధిపొందిన మా పొగాకు బ్యారన్‌పొయిలు వాడి ఎక్కువ ప్రతిఫలము పొందండి.

కాలేజీలకు, పాఠశాలలకు
పాఠశాలలకు అవసరమగు రివర్సుబులు బెంచీలు 12''×1''×6'—0'' సైజు ఏకాండపు టేకు చెక్కలతో చేయబడినవి, మావద్ద తయారుగా యున్నవి.
మరియు
సిమెంటు పైపులు
ఆర్. సి. సిమెంటు పైపులు 4'' నుండి 48'' డయామీటరు వరకు 6'×8' పొడవు గలవి గలవు. సిమెంటు డిజైనులు, పోసులు, దస్తుదిన్లు (చెత్తకుండీలు) నీళ్ళకుండీలు, మరియు అన్నిరకముల సిమెంటు (పోత) పరికరములు, సరియైన ధరలకు లభ్యమగును
తయారు చేయువారు:
శ్రీ కృష్ణాశ్రమము హరిజన పారిశ్రామిక పాఠశాల, గుంటూరు-4 ఏ.పి.
ఫోన్: 20881

భాస్కర్ పిక్చర్ ప్యాలెస్-చిలకలూరిపేట
నేడే బ్రహ్మాండమైన ప్రారంభము
ది 14-1-71 మధ్యాహ్నం మ్యాటినీతో
చిత్రము : ఇద్దరు అమ్మాయిలు

పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు ★ కుమారి కాంచన
ప్రారంభోత్సవం చేయుదురు ప్రొజక్టర్ స్విచ్ ఆనచేయుదురు
శ్రీ వి. మధుసూదనరావు (సినీ డైరెక్టర్)
అధ్యక్షత వహించెదరు.
ఫోన్ నెం. 55 అండ్ 84
ప్రొప్రయిటర్సు
కొత్తూరి లక్ష్మయ్య అండ్ బ్రదర్సు
Equipped with Latest WESTREX Projection & Sound System.
Theatre Plan-Structural Supervision-Installation of Machinery & Sound System
A. P. Rao, Sound Engineer, GUNTUR-2.
కట్టుబడి సీలింగ్ : మహబూబ్ అండ్ మహబూబ్, చిలకలూరిపేట - ఎలక్ట్రికల్ : పీరాస్వామి అండ్ పార్టీ, చీరాల
ఫర్నిచర్ : కె. సత్యనారాయణ, హైదరాబాదు - పెయింట్సు : సుబ్రహ్మణ్యం అండ్ కంపెనీ, చీరాల.

సంక్రాంతి శుభాకాంక్షలతో

కార్మిక ఉద్యమాన్ని విజయవంతముగా నడిపించిన
(ఒక యువతి కథ)

త్వరలో!

శ్రీ సరస్వతి చిత్ర
కథానాయకురాలు

కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం గిడుతూరి సూర్యం నిర్మాతలు గిడుతూరి, నల్ల వెంకట్రావు
పాటలు: శ్రీశ్రీ, ఆరుద్ర, సుంకర, వెల్చూరి, సికరాజు విజయరత్నం మాటలు: రెంటాల గోపాలకృష్ణ
సంగీతం ఏ.ఏ. రాజ్ కెమెరా: ఎస్.ఎస్. లాల్ కళ: హెచ్. శాంతారాం కూర్పు: కందస్వామి నృత్యం: చిన్ని-సంపత్
పూర్ణా ఎడ్స్

మా శ్రేయోభిలాషులకు
సంక్రాంతి
శుభాకాంక్షలు

విజేత
RAMA VIJETA FILMS

రామ విజేతా ఫిలింస్
1, III క్రాస్ స్ట్రీట్,
ట్రస్టుపురం.
మద్రాసు-24

విశేష ప్రజాదరణ పొందిన చిత్రాలు
1969 "జరిగిన కథ"
1970 "తల్లితండ్రులు"
సమర్పించిన
రామ విజేతా ఫిలింస్ వారి
1971 మరొక మహత్తర కుటుంబ కథా చిత్రం
ప్రొడక్షన్ నెం 3

మరొక విశిష్ట భూమికలో శ్రీ జగ్గయ్య
మరియు మీ అభిమాన తారాగణం.

మాటలు: పినిశెట్టి. సంగీతం: ఘంటసాల. ఫొటోగ్రఫీ: బుల్‌బులే
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. బాబూరావు నిర్మాత: కె.ఏ. ప్రభాకర్

ఆంధ్ర: జ్యోతి. నైజాం: ఉషా. మైసూరు: విజయ.

సంక్రాంతి శుభాకాంక్షలతో వస్తోంది!



డి.యల్. పిక్చర్స్
దెబ్బకు ఠా దొంగల ముఠా

నిర్మాత డి.యల్. నారాయణ * దర్శకత్వం పురాణం సుబ్రహ్మణ్యం

ఆంధ్ర: జ్యోతి
సీడెడ్: నవభారత్
నైజాం: దివ్యదత్తా
మైసూరు: చిత్రశ్రీ తమిళనాడు: శోభనాచల మూవీస్
మాటలు సముద్రాల పాటలు డా॥ సి. నారాయణరెడ్డి
కెమెరా: కన్నప్ప సంగీతం: శంకర్

కోస్తాంధ్రలో కనీవినీ ఎరుగని రికార్డు కలెక్షన్లతో అనగా 5 వారాలలో 2 లక్షల రూపాయలు వసూలు చేసి లక్షమందికి పైగా ప్రజలను వినోదపర్చిన ఏకైక థియేటర్

సంక్రాంతి శుభాకాంక్షలు! రేపటినుండి 6 వ వారం

అద్భుతమైన రికార్డులు సృష్టించిన ఏకైక చిత్రం మెకన్నాస్ గోల్డ్ 70 M.M. టెక్నికలర్ స్టీరియోఫోనిక్ సౌండ్

ఊర్వశి 70 M.M. ఎయిర్ కండిషన్డ్ విజయవాడ

సంక్రాంతి సందర్భంగా 14, 15, 16, 17 తేదీలలో ఉదయం 9-30 ఆటలు కలవు

ఉచిత బహుమానం! ఉచిత బహుమానం!!

మెకన్నాస్ గోల్డ్ 70 M.M.

14, 15, 16, 17 తేదీలలో ఉదయం 9—30 ఆటలు కూడ గలవు.

ఆంధ్ర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు!
శ్రీ వేటుకూరి సీతారామరాజు సమర్పించు

G.N.R ప్రొడక్షన్స్ వారి
అతకని బ్రతుకులు
కెమెరా: అన్నయ్య మ్యూజిక్: M.రంగారావు
నిర్వహణ: వి.రాంబాబు
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: గన్నమనేడి సత్యనారాయణ
వివరములకు: G.N.R ప్రొడక్షన్స్, 11-కృష్ణారావు నాయుడు వీధి, టి నగర్, మద్రాసు-17



సంక్రాంతి శుభాకాంక్షలతో వస్తోంది!
సుందరలాల్ నహతా సమర్పించు
రాజ్యం ప్రొడక్షన్స్
రంగేళి రాజా
నిర్మాతలు
శ్రీధరరావు రాజ్యం
దర్శకత్వం
సి.యస్.రావు B.A., (LITT)
కెమెరా: కమల్ ఘోష్
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
పాటలు: డా॥ సి. నారాయణరెడ్డి. కొసరాజు, దాశరధి. ఆరుద్ర
సంగీతం: ఘంటసాల
ఆర్టు: జి.వి. సుబ్బారావు
నృత్యం: చిన్నీ-సంపత్
ఎడిటింగ్. ఎస్.పి. ఎస్. వీరప్ప
స్టూడియో: సారధి (హైదరాబాదు)
రాజశ్రీ రిలీజ్

క్రాంప్టన్ ఇంజినీరింగ్
సమర్పణ

NGEF—SF

మోటారు పంపు సెట్లు

సరియైన జోడింపు — అందుచేతనే
నిరంతరమైన నీటి సరఫరా



యన్‌జిఇయఫ్—యన్‌యఫ్ పంపుసెట్లు:
విశిష్టమైన అమరిక, మంచి పనితనము. మీ పొలాలకు తోటలకు నీటిని పారించడానికి ఎంతో విశిష్టమైనవి. మంచి నిర్వహణవల్ల వీటికి అనవసరంగా విడిభాగాలకు ఖర్చుచేసి పిరాయించవలసిన అవసరముండదు. రిపేరీలు ఉండవు. ఖర్చు చాలా తక్కువ. నిర్వహణ సౌలభ్యము ఉంటుంది.

యన్‌జిఇయఫ్ లైసెన్సు ఏఇజి మోటార్లు:
సిలికాన్ చెమ్మ ఎక్కకుండా రక్షింపబడినది. చాలా కాలము మన్నటానికి E రకపు ఇన్సులేషన్ వాడబడినది. చల్లబరుటకు ఫ్యాను అమరిక కల్గివుంటుంది. ప్రపంచ ప్రసిద్ధిచెందిన పశ్చిమ జర్మనీ ఏఇజి వారి సహకార సానుభూతితో యన్‌జిఇయఫ్ బెంగుళూరులో తయారు చేయబడినవి.

యస్‌యఫ్ పంపులు:
ఇవి పూర్తిగా పోత ఇనుముతో తయారైనవి కాబట్టి అదరవు. నిరంతరంగా ఒడుదుడుకులు లేకుండా పనిచేస్తుంది. దీనిలో వాడబడిన బాల్ బేరింగులు విశిష్టమైనవి. చాలాకాలం అనుభవంతో పరిశోధనా ఫలితంగా సుబ్బయ్య ఫౌండరీలో తయారు కాబడ్డాయి.

రైతులు అభిలషించేవి NGEF-SF పంపుసెట్లే
లభించు స్థలము

మీ దగ్గరలోనున్న క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ డీలర్లు మరియు,
ది క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ (మద్రాసు) లిమిటెడ్
49/51 సెకండ్‌లైన్ బీచ్, మద్రాసు-1.
బ్రాంచీలు: కోయంబత్తూరు, ఎర్నాకులము, మధురై, సికింద్రాబాదు, విజయవాడ.

CE-6168

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధనకు తోడ్పడే పథకాల రచనకు చర్యలు

హైదరాబాద్ సదస్సులో వివిధరంగాల నిపుణుల చర్చ

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో సత్వర ఆర్థికాభివృద్ధి సాధనకు తోడ్పడే పథకాల రచనకు అవసరమైన చర్యలను గురించి హైదరాబాదులో ఈ వారంలో జరిగిన ఒక సదస్సులో నిపుణులు చర్చ జరిపారు.

జనవరి 9 నుంచి 11 వరకు జూబిలీ హాలులో జరిగిన ఈ సదస్సులో దాదాపు 200 మంది అమెరికాలో శిక్షణ పొందివచ్చిన వివిధ రంగాల నిపుణులు హాజరై చర్చలలో పాల్గొన్నారు.

"రాయలసీమ, తెలంగాణా, కోస్తా, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి పథకాలు" గురించిన ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి (యు.ఎస్. ఏ. ఐ. డి.) కార్యాలయమూ కలిసి ఏర్పాటు చేశాయి. యు. ఎస్. ఏ. ఐ. డి. తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ పాల్ ఎప్లీ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నర్సింగరావు అధ్యక్షతవహించారు.

ఈ సదస్సు చర్చల సందర్భంలో పలువురు నిపుణులు వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, పారిశ్రామికాభివృద్ధి, సాంఘిక సౌకర్యాలు సహా వివిధ విషయాల మీద పత్రాలు సమర్పించారు.

రాష్ట్రంలో ఉన్న సహజ సంపదల వనరులను పూర్తిగా వినియోగంలోకి తీసుకు రావాలనీ, సత్వర ఆర్థికాభివృద్ధికి అవకాశాలు కల్పించుకోవాలనీ పలువురు వక్తలు నొక్కి చెప్పారు.

వీరందరూ కూడా రాష్ట్ర సమస్యలకు వాస్తవ అంచనాలుకట్టి, ఉన్న వనరులను అభివృద్ధి పథకాలలో ఎట్లా వినియోగించుకోవచ్చునో సూచించారు.

ఈ సందర్భంలో పలువురు వక్తలు అమెరికాలో తాము చూచిన అనుభవాలనువివరించి, ఆ దేశంలో ఇటువంటి సమస్యలను వారు జయప్రదంగా ఎట్లా పరిష్కరించుకొన్నదీ తెలియ జేశారు.

రాష్ట్ర వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పురోగతిని సత్వర పరచటంలో తోడ్పడే అనేక ముఖ్య ఆలోచనలు వెలికితీసుకురావటానికి ఈ సదస్సు బాగా తోడ్పడింది.

వ్యవసాయరంగంలో అభివృద్ధికి విస్తృతం ప్రాతిపదిక కలిగిన శాస్త్రీయ విధానాన్ని రూపొందించుకొనే చర్యలు జరగటం అవసరమని వక్తలు సూచించారు. అటవీసంపద, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్యలను కూడా వీరు చర్చించారు.

సేద్యపు నీటి పారుదల సౌకర్యాల విషయంలో, సేద్యపునీటిని వృధాపోకుండా పదిలపరచుకొని, పొదుపుగా పొలాలకు వాడుకొనే పద్ధతులను గురించి ప్రధానంగా పరిశీలించారు. తెలంగాణా వంటి ప్రాంతాలకు అనువైన మెట్ట వ్యవసాయపద్ధతులను రూపొందించుకోవలసిన సందర్భాలలో ఇది మరింత ముఖ్యావసరమని వీరు అభిప్రాయ పడ్డారు.

రాష్ట్ర ఖనిజ సంపదలను కొందరు నిపుణులు పరిశీలించి, ఖనిజాల అభివృద్ధిని పారిశ్రామికాభివృద్ధితో ముడిపెట్టవలసిన అవసరాన్ని వివరించారు.

విద్యారంగంలో ఉపాధ్యాయుల బోధనా శక్తిని మెరుగు పరిచే శిక్షణ ద్వారా విద్యా ప్రమాణాలను పెంపొందించాలని వీరు సూచించారు.

ప్రజారోగ్య సౌకర్యాల వృద్ధిని గురించి, ఆ రంగానికి చెందిన నిపుణులు చర్చించి కొన్ని సూచనలు చేశారు.

చివరి రోజు సదస్సు ఉదయం సమావేశానికి రాష్ట్ర ప్లానింగ్, సహకార శాఖకార్యదర్శి శ్రీ బి. పి. ఆర్. విఠల్, మధ్యాహ్న సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు కె. కె. నాయర్ అధ్యక్షతవహించారు. ఈ చర్చలలో పలువురు అమెరికన్ నిపుణులు కూడా పాల్గొన్నారు.

'సుప్రసిద్ధ దేశభక్తుని కోల్పోయాము'

డా. చలపతిరావు సంతాపం

విజయవాడ, జనవరి 13: బ్రహ్మశ్రీ గుమ్మిడిదల వెంకట సుబ్బారావు పంతులు గారి మృతితో దేశం ఒక గొప్ప సుప్రసిద్ధ దేశభక్తుని, ఒక గొప్ప స్వాతంత్ర్య సంగ్రామ యోధుని కోల్పోయినదని డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు ఒక ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం, వైదిక సంస్కృతి పరిరక్షణకోసం స్వర్గీయ సుబ్బారావు యొనర్చిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దేశ స్వాతంత్ర్యంకోసం, హైందవ సంస్కృతి ఉద్ధరణ కోసం జరిపిన పోరాటాన్ని ఆయన స్వర్గస్థులైన నాలుగు దశాబ్దాల తర్వాత కూడా మనం గుర్తుంచుకున్నాము. అంటే అది శ్రీ గుమ్మిడిదల సుబ్బారావు కృషిఫలితమేనని చెప్పారు. 'గోష్టి' పత్రికద్వారా ఆయన ఆంధ్రరత్న ఆశయాలను గూర్చి అందచేసిన విజ్ఞానంవల్ల చాలామంది ప్రయోజనం పొందారు. ఆంధ్రరత్న కోర్కెననుసరించి ఆయన చీరాలలో రామ నగర్‌ను, శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని నిర్మించదలచుకున్నారు. అయితే అది సఫలీకృతం కాలేదు. ఆంధ్రరత్నను, స్వర్గీయ గుమ్మిడిదలను సముచితంగా సంస్మరించుకునే నిమిత్తం చీరాలలో రామ్‌నగర్‌ను నిర్మించవలసినదిగా ప్రభుత్వానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

శ్రీసుబ్బారావు రచనలు

ఆంధ్ర గురుకుల అధ్యాపక సంఘం విజ్ఞప్తి

విజయవాడ, జనవరి 13: ఆంధ్ర గురుకుల అధ్యాపక సంఘ కార్యవర్గం విజయవాడలో శ్రీలోకాల చిరంజీవిరావు అధ్యక్షతన జరిగింది.

ఆంధ్ర గురుకుల అధ్యాపక సంఘం స్థాపకులు—ప్రథమ అధ్యక్షులుఅయిన శ్రీ గుమ్మిడిదల సుబ్బారావు మృతికి ఈ సమావేశం తన గాఢ సంతాపం వెలిబుచ్చుతూ ఆయనకుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియ జేయడానికి తీర్మానించింది. శ్రీ సుబ్బారావు ఆత్మ శాంతికి సభ్యులు 2 నిమిషాలు మౌనంపాటించారు.

శ్రీ సుబ్బారావు రచించిన దుగ్గిరాలగోపాలకృష్ణయ్య, సర్ కె. వి. రెడ్డినాయుడు జీవిత చరిత్రలను యూనివర్సిటీ పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించాలని తీర్మానించారు.

కోనసీమ ప్రెస్‌క్లబ్ సంతాపం

అమలాపురం, జనవరి 13:కోనసీమ ప్రెస్‌క్లబ్ సమావేశంలో 9న ప్రముఖ జర్నలిస్టు శ్రీ జి. వి. సుబ్బారావు మృతికి సంతాపం వెలిబుచ్చుతూ ఒక తీర్మానం చేశారు. శ్రీ పి. ఎస్. ఎస్. మూర్తి అధ్యక్షత వహించారు.

శ్రీ సుబ్బారావు హఠాన్మరణానికి తీవ్ర సంతాపం వెలిబుచ్చుతూ చేసిన తీర్మానాన్ని ఆమోదించి, ఆయన కుటుంబ సభ్యులకు పంపించారు. (మ. ని.)

నిడదవోలులో కుటుంబ నియంత్రణశిక్షణ తరగతులు

నిడదవోలు, జనవరి 13: కొవ్వూరు తాలూకా ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల సంఘం ఆధ్వర్యాన నిడదవోలులో ఇటీవల రెండు రోజులపాటు కుటుంబ నియంత్రణ శిక్షణ తరగతులు జరిగాయి. డాక్టర్ బి. అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ అల్లూరి బాపినీడు, శ్రీ రవణాజీ రావు, ఎన్. వి. వి. ఆర్. ఆంజనేయులు ప్రభృతులు మాట్లాడారు.

డాక్టర్ యం. వీరనారయ్య, శ్రీ భాస్కర రావు స్వాగతం చెప్పారు. డాక్టర్ జాన్‌వందన సమర్పణ చేశారు. కుటుంబ నియంత్రణ ప్రదర్శనం జరిగింది. (మ. ని)

కృష్ణాజిల్లా పరిషత్ బడ్జెట్ ఆమోదం

మచిలీపట్నం, జనవరి 13: కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జనవరి 6 వ తేదీన చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు అధ్యక్షతను జరిగింది.

1970—71 సవరణ బడ్జెట్, 1971—72 బడ్జెట్ అంచనాలు ఏకగ్రీవంగా ఆమోదించ బడ్డాయి. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరు శ్రీ సి. శ్రీనివాసశాస్త్రి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం హాజరయ్యారు. పెక్కు అంశాలపై కలెక్టర్ శ్రీ సి. శ్రీనివాసశాస్త్రి, డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు, శ్రీ బూరగడ్డ నిరంజనరావు, శ్రీ అప్పికట్ల జోసెఫ్, శ్రీ గుంటూరు బాపనయ్య, శ్రీ ఆర్. బుచ్చిరామశేషయ్యశ్రేష్ఠి, శ్రీ సి హెచ్. వెంకటరావు, శ్రీ కలపాల సూర్యప్రకాశరావు, శ్రీ అక్కినేని భాస్కరరావు, శ్రీ కె. పి. వి. రాఘవరావు, శ్రీ టి. రాధాకృష్ణమూర్తి మాట్లాడారు.

ముఖ్యమైన కేటాయింపులు: రహదారులకు రు. 33,13,000 లు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బందికి, భవన నిర్మాణానికి రు. 2,00,000 లు, నిమ్నజాతులకు,నాన్ రెసిడెన్షియల్ ఉపకార వేతనాలకు రు. 87,000 లు, స్త్రీ సంక్షేమానికి రు. 1,29,050 లు.

మంగళాద్రిస్వామి వైకుంఠ ఏకాదశి ఉత్సవం

మంగళగిరి, జనవరి 13: మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జనవరి 7 న వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో ఆంధ్రప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. ఎన్. అనంతరామన్ స్వామివారికి పూజలు జరిపించారు. భజన సమాజాల వారికి దేవాలయంవారు వెండి కప్పులు బహూకరించారు.

ఖర్గపూర్ తెలుగు విద్యాపీఠానికి గుర్తింపు

ఖర్గపూర్, జనవరి 13: ఖర్గపూర్ తెలుగు విద్యాపీఠం (జూనియర్ హైస్కూలు) లో 6 వ తరగతి వరకే రికగ్నైజ్ కావడంవల్ల విద్యార్థులు ఇటీవలి వరకూ ఇబ్బందులకు గురి కావడంజరిగింది. ఈమధ్యనే ఈవిద్యాలయంలో 7, 8 తరగతులకు కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విద్యాశాఖవారిద్వారా గుర్తింపు లభించింది. ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యాలయ శ్రేయోభిలాషులు చేసిన కృషి ఫలించిందని, 9, 10 తరగతులు కూడా ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నామని కార్యదర్శి శ్రీ డి. బి. కృష్ణారావు తెలియజేశారు. (మ. ని.)

యలమంచిలి వార్తలు

యలమంచిలి, జనవరి 13: విశాఖ జిల్లా జడ్జి శ్రీ కె. కామేశ్వరరాజు మున్సిఫ్ మేజిస్ట్రేటు కార్యాలయం నెలకొల్పిన క్రిస్టియన్ బాప్టిస్టు మిషనరీ భవనం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు శ్రీ ఎ. ఎస్. పి. నిశల్, ప్రిన్సిపల్ మున్సిఫ్ మేజిస్ట్రేటు శ్రీ ఆర్. జగన్నాథ రావు, అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేటు శ్రీ వి. ఎల్. నరసింహారావు జిల్లా జడ్జికి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంలో జరిగిన సభలో యలమంచిలిలో సబ్‌కోర్టు నెలకొల్పవలసినదిగా న్యాయవాద సంఘం కోరింది.

దిమిలి పోస్టు ఆఫీసులో నవంబరు 28 న జరిగిన దొంగతనం సందర్భంగా ఇరువురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. (మ. ని.)

విద్యార్థులకు పోటీలు

వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనము, ఫోటోగ్రఫీ, పూల కార్పెట్లతో రాష్ట్రములోని హైస్కూలు, కాలేజి విద్యార్థులకు ఈ నెల 24 నుండి 26 వరకు 'రవికళాశాల', గుంటూరు 2లో ఏర్పాటు చేయడమైనది. పాల్గొనువారికి ఉచిత భోజన సౌకర్యములు, విజేతలకు విలువైన బహుమతులు ఏర్పాటు చేయడమైనది.

వివరములకు:
'రవికళాశాల'
గుంటూరు—2కు వ్రాయండి.

GEMINI

ఉచితము! ఉచితము!

తెల్లమచ్చలు

అన్నిరకాల మచ్చలను, ఎరుపురంగుమచ్చలు ప్రఖ్యాత "SOMRAJI" మందు ఐదు రోజులలో మాన్పును. త్వరలోనే చర్మము మామూలురంగును పొందును. ప్రవరవివిధ మును ఒక సీసామందు ఉచితముగా పంపబడును. వెంటనే వ్రాయండి. వివరాలకు
Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.

సిబ్బందికి సంతోషపరచిన సంక్రాంతి నమస్కారాలు
తంతి: "Hotel Sujat" ఫోన్ 24185 (3 లైన్లు)

హోటల్ సుజాత

భోజనము, బస, రెస్టారెంటు
1 వ మెయిన్‌రోడ్డు, గాంధీనగర్, బెంగుళూరు—9.
(సాగర్‌టాకీస్ సమీపము)
రుచికరమైన ఆనందదాయకమైన శాకాహార. ఉపాహారములకు, భోజనానికి.

రెండు మార్గాల సంగీతంగల గదులు, టెలిఫోన్, షవర్‌బాత్ (వేడి మరియు చల్లని) టబ్‌బాత్‌గల ఎయిర్ కండిషన్డ్ గదులు.

హర్యానా స్టేట్ లాటరీస్

నోటిఫికేషన్ 11-1-1971.

No. DOL|HR|71|210: ఈ క్రిందివి చండీగర్ సెక్టర్ 17, 30 బేస్ బిల్డింగుకు ఎదురుగావున్న గ్రౌండ్‌లో 11—1—1971 న జరిగిన హర్యానా స్టేట్ లాటరీస్, 24 వ వింటర్ బంపర్ డ్రా ఫలితాలు.

PRIZES COMMON TO ALL SERIES (A, B, C, D & E)

FIRST PRIZE Rs. 10 LACS B-0623368

SECOND PRIZE Rs. 1 LAC D-0077811

LUCKY PRIZES Rs. 500/- EACH		LUCKY PRIZES Rs. 250/- EACH	
B-0623367	C-0623368	D-0077810	B-0077811
B-0623369	D-0623368	D-0077812	C-0077811
A-0623368	E-0623368	A-0077811	E-0077811

THIRD PRIZE (5) Rs. 25,000 EACH (1 Drawn from each series)

A-0626822	B-0392971	C-0364805	D-0155110	E-0028713

FOURTH PRIZE (10) Rs. 5,000 EACH (2 Drawn from each series)

A-0205548	B-0416718	C-0173102	D-0312739	E-0407254
A-0605313	B-0186609	C-0314189	D-0596572	E-0450571

FIFTH PRIZE (20) Rs. 1,000 EACH (4 Drawn from each series)

A-0624088	B-0237159	C-0216809	D-0408297	E-0086310
A-0481124	B-0509762	C-0017956	D-0478301	E-0552117
A-0096125	B-0620803	C-0620005	D-0309335	E-0599894
A-0407125	B-0047764	C-0497191	D-0610759	E-0620440

SIXTH PRIZE of Rs. 100/- each applicable to all the series A, B, C, D, E

0001194	0004994	0009375	0002093	0012850	0015805
0016835	0012618	0023199	0026817	0029597	0020175
0037153	0036006	0036586	0037628	0043367	0041847
0042466	0041709	0058784	0057780	0055431	0054669
0063345	0061695	0067607	0062960	0074546	0074963
0073169	0074070	0082393	0087497	0082334	0087393
0099678	0091673	0094875	0092318	0104034	0103924
0105679	0108979	0113848	0111907	0116919	0116285
0127453	0127621	0124146	0128816	0133482	0139926
0132319	0132239	0149645	0147786	0146746	0148373
0156709	0158953	0150520	0150109	0162586	0163525
0162306	0165968	0175445	0170356	0175380	0173328
0187541	0180857	0185524	0184789	0198478	0193277
0190546	0197869	0201529	0203021	0205143	0202535
0212346	0214800	0215541	0218488	0224748	0223714
0224653	0228594	0232570	0239136	0239800	0235974
0242712	0245980	0247575	0240039	0254507	0251642
0258932	0254785	0264731	0264718	0266227	0263821
0275971	0277291	0277059	0271531	0289474	0284923
0288064	0281612	0295223	0298020	0297407	0290639
0303020	0306669	0307808	0304424	0313362	0317307
0319655	0315420	0329730	0329043	0320398	0326269
0339920	0334910	0332543	0338880	0347345	0340812
0345393	0341315	0350548	0356938	0350583	0354416
0369491	0365619	0367358	0369395	0371161	0376418
0372982	0373484	0388148	0384911	0385262	0389855
0396490	0398974	0399112	0397009	0408939	0409722
0407582	0403007	0415892	0411514	0410444	0419065
0429534	0420941	0420952	0428127	0433367	0435598
0431302	0436352	0440368	0445926	0449878	0446106
0451826	0452800	0458806	0459040	0468984	0461699
0461965	0466506	0471698	0473721	0476839	0476324
0482025	0483313	0481490	0480913	0498455	0498134
0492340	0496515	0506796	0509948	0506357	0506222
0519099	0516687	0519640	0513064	0522738	0522782
0525478	0525885	0530485	0538600	0538792	0530732
0548511	0548702	0543594	0545003	0556625	0559816
0556791	0553680	0565698	0566822	0565175	0562021
0571604	0572580	0577191	0577588	0585711	0580380
0581888	0581557	0595069	0591006	0595919	0591666
0605157	0600047	0601391	0607245	0613132	0613168
0611169	0617609	0623228	0624817	0622282	0626678

The holders of the 1st, 2nd and 3rd prize winning tickets are requested to produce their tickets in person to the Director, Haryana State Lotteries, Chandigarh or claim their prizes through any scheduled bank having offices in Chandigarh. Other winners are requested to send by registered post a simple advance receipt of the prize along with the prize winning tickets after affixing their signatures as also their full address on the reverse of their ticket. All prize winning tickets should be surrendered by or before 10th February, 1971. A ticket which is forged or torn, mutilated or tampered with shall not be considered a valid ticket for any prize.

Consolation prizes can also be collected at New Delhi Office (Room No. 18, Continental Hotel Annexe, Connaught Place).

NOTE:- The newspapers have been requested to print the correct number of the winning tickets. The Director of Haryana State Lotteries does not take any responsibility for any misprint or error in the publication of the result by the newspapers.

PRIZES WON BY AGENTS — Amount

MESSRS NOOTAN BOOK DEPOT., 6-M, Bhagat Singh Market, New Delhi. — Rs. 1000/-
Branches: i) Ex Eco's Sales Corporation, 116 Mohan Singh Market, Connaught Place, New Delhi; ii) N. Sugal Chand Jain, 320, T. P. High Road, Madras; iii) Sh. S. S. Marwah, 102, Mohan Singh Market, New Delhi; iv) Sh. Sat Dev Bharti, 100 Mohan Singh Market, New Delhi; v) Vashdev Rajani, 17, Cross Kilari Road, Bangalore

MESSRS KAMAL TRADERS, Hotel Continental Annexe, Connaught Place, New Delhi. — Rs. 400/-
Branches: Vira Agency (335573) 169 M. R. Road, Calcutta. ii) Rolex Hotel, 286, N.S.C Bose Road, Madras. iii) Mahaveer Mansion, 12, B. V. K. Iyengar Road, Bangalore iv) 3-3-43/1, Kachiguda, Station Road, Hyderabad. v) Shri B. N. Dhar, 147/1, Bow Bazar Street, Calcutta-12. vi) Hotel Woodlands, Room No. 202, M. G. Road, Ernakulam, Cochin. vii) Shri N. N. Anand, 120/37, Railway Road, Ambala Cantt. (Tel. 986) viii) M/S Om Parkash Ganesh Dass, Chowk Ghanta Ghar, Ludhiana. ix) Shri B P. Aggarwal, The Mall, Patiala. x) Shri Onkar Singh Chadha, Dhobi Ghat, Anaj Mandi, Patiala. xi) Shri Inder Singh Marwah, 10, Adalat Bazar, Patiala.

MRS. S. PAUL, 13/1, M. G. Road, Calcutta-9. — Rs. 200/-
Branches: Shri S. K. Dass, Evening Club, Shillong. ii) 79/2 Padama Pukur Road, Calcutta-20. iii) 195/2, Ras Behari Avenue, Garihat, Calcutta-19. iv) 7913/5, Bidhan Saroni, Calcutta-6.

M/S BENGAL LOTTERY SYNDICATE — Rs. 200/-
Branches: i) Loke Nath 308, APC Road, Calcutta-9. ii) Shri S. R. Dass, 137, Bipen Behari Ganguly Street, Calcutta-12. iii) Shri M Roy, 1/1, Acharya Prafulla Chandra Road, Calcutta-9. iv) Shri M. K. Ghose, 2 Dacruz Lane, Calcutta-1.

SHRI V. Kumar, 12 Amar Nath Moola Mal Estate, A Block, Connaught Place, New Delhi. — Rs 200/-

SHRI IQBAL CHAND KHURANA, 3 Khurshid Market, Sadar Bazar, Delhi. — Rs 150/-

OTHERS WHO HAVE DONE WELL IN THE DRAW ARE:
i) M/S Hindustan Lotteries, 6 T. C. Building, New Delhi. ii) Shri G. L. Aggarwal, C/O Banwari Lal Girdhari Lal, Fancy Bazar, Gauhati, Assam. iii) M/S Delhi Lottery Agency, 1484, Sangtrashan, Paharganj, New Delhi

(25 వ డ్రా 20-2-1971)

స్పెషల్ మిడ్ వీక్లీ డ్రాలతో

మొదటి బహుమతి (1) రు. 3 లక్షలు — రెండవ బహుమతి (1) రు. 50,000 —
మూడవ బహుమతి (10) ఒక్కొక్కటి రు. 10,000 — నాల్గవ బహుమతి (30) ఒక్కొక్కటి రు 1,000 —
ఐదవ బహుమతి (3000) ఒక్కొక్కటి రు. 50 — ప్రతీ టిక్కెట్టు అమ్మిన లేక పాక్షికంగా అమ్మిన 1000 టిక్కెట్ల బ్లాకునుండి తీయబడును.

స్పెషల్ మిడ్ వీక్లీ డ్రాలు: ప్రతీ సోమవారం, గురువారం 14—1—1971 నుంచి ప్రారంభం. మొత్తం బహుమతులు ప్రతి డ్రాకు రు. 7,500 — (మొదటి బహుమతి రు. 5,000 —, 2 వ బహుమతి రు. 500 3 వ బహుమతి (40) ఒక్కొక్కటి రు. 50 వంతున) అమ్మిన టిక్కెట్లనుంచి అన్ని బహుమతులు తీయబడును. ఆ స్పెషల్ డ్రాలకూడా పాల్గొను అర్హత కలిగివుండును.

పాల్గొనే ప్రతీ ఒక్కరికీ న్యాయమైన వ్యవహారము. కొనుగోలుదారులకు: ప్రతీ వెయ్యి టిక్కెట్లకు ఒక బహుమతి గ్యారంటీ బహుమతి గెలిచే అవకాశాలు 12 రెట్లు హెచ్చినవి. బహుమతి గెలిచిన టిక్కెట్లు సమర్పించిన వెంటనే సొమ్ము చెల్లింపు.

ఏజంట్లు: రు. 50 — మించి బహుమతి గెలుపొందే అన్నిటిక్కెట్ల బహుమతి సొమ్ముపైన ఏజంట్లకు 7½% లభిస్తుంది. టిక్కెట్లు అమ్మే కౌంటరులు కల ఏజంట్లకు ప్రతీ రు. 50 బహుమతిపైన కౌంటర్‌ఫాయిల్ సమర్పించిన వెంటనే ప్రతీరు. 50— బహుమతికి రు. 10 — వంతున స్పెషల్ బోనసు యివ్వబడుతుంది. 10,000 టిక్కెట్లు అంతకుమించి కొనేవారికి పోస్టల్ ఫర్వార్డింగ్ చార్జీలు లేవు, రు. 50 ను మించిన అన్ని బహుమతుల సొమ్ముపైన సెల్లర్లుకు 2½% లభిస్తుంది.

ప్రతీ రు. 50 — బహుమతిపైన గెలుపు టిక్కెట్లు కౌంటర్ ఫాయిల్స్ చూపగానే ప్రతీ టిక్కెట్టుకు స్పెషల్ బోనసు రు. 10— వంతున ఇవ్వబడుతుంది.

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్సు, హర్యానా చే జారీ చెయ్యబడినది.

డైరెక్టర్ ఆఫ్ లాటరీస్ కమ్ డిప్యూటీ సెక్రెటరీ టు గవర్నమెంట్ హర్యానా, ఫైనాన్స్, (లాటరీస్) డిపార్టుమెంట్.,

సూపర్ సర్ఫ్ తో ఒక్కసారి ఉతికితే, ఇంకే ఇతర పౌడరుతో ఉతికిన దాని కన్న ఎక్కువ తెల్లదనం వస్తుంది



సూపర్ సర్ఫ్ తో ఉతికిన బట్టలు, దానికి పోటీగా ఉన్న సాటి ఉత్తమ ఉత్పత్తులతో ఉతికిన బట్టల కన్న, విశేషంగా ఎక్కువ తెల్లదనం కలిగి ఉంటాయని విస్తారమైన లేబొరేటరీ పరిశోధనలు మళ్ళీ మళ్ళీ నిరూపించాయి. ఇతరులకు కన్నెర్ర కలిగించే తెల్లదనం సూపర్ సర్ఫ్ మీ బట్టలకిస్తుంది. రెండో రకం వాటితో తృప్తి పడకండి. భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ — సూపర్ సర్ఫ్ కోసం అడగండి.



సూపర్ సర్ఫ్ అన్నిటి కంటె అమిత తెల్లగా ఉతుకుతుంది
(మరే ఇతర తెలుపుచేసే సాధనం చేర్చక్కర్లేదు)

లింటాస్—SU. 98-145 TL — హిందుస్థాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి.

Grams VENUS ఫోన్: 4783
వీనస్

రోలింగ్ షట్టర్లు, రోలింగ్ గ్రిల్సు, కొలాప్సిబుల్ గేట్సు, ఒంపెండ్ గేట్సు, మున్నగు డిజైన్లు,
నాణ్యమైన సామాగ్రి, పనితనం, ఇబ్బందిలేకుండా పనిచేయుట అమ్మకం తరువాత నమ్మకమైన సర్వీసు వగైరాలలో శ్రేష్ఠమైనది.
తయారు చేయువారు.
శ్రీనివాస ట్రేడింగ్ కార్పొరేషన్,
33/21/7, ఏలూరు రోడ్, విజయవాడ—4

ట్రైలర్లు, టాంకర్లు, పట్టర్లు, (ఇంపోర్టెడ్ డిస్కులలో), మోల్డుబోర్డు, డిస్కుపవులు వగైరా
రెడీ స్టాకునుండి సప్లయి చేయగలము

ఫారం స్టీల్ ప్రాడక్ట్సు,
11-4-650, లకిడికాపూల్. హైదరాబాద్-4.
ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫోను. 6226; 86-258 విజయవాడ-7

ఉపాధ్యాయులకు తాత్కాలిక సహాయం

కృష్ణాజిల్లా గిల్డ్ అధ్యక్షుని విజ్ఞప్తి

మైలవరం, జనవరి 12. నిత్యావసర వస్తువులధరలు పెరుగుదలదృష్ట్యా మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు తన ఉద్యోగులకు' ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఇస్తున్న కరువుభత్యంపూర్తిగా జీతంతో విలీనంచేసి కొత్త స్కేళ్లను అమలుజరిపి అదనంగా రు 15 నుండి రు 50 ల వరకు కరువుభత్యం వివిధ తరగతుల ఉద్యోగులకు మంజూరుచేసినదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకూడా తన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అదేవిధంగా మంజూరు చేయాలని కృష్ణా జిల్లా ఉపాధ్యాయగిల్డు అధ్యక్షులు శ్రీ కె సీతారామమూర్తి ఒక ప్రకటనలో కోర్యాన్నారు ఆయన తన ప్రకటనలో కేంద్రప్రభుత్వం పేకమిషన్‌ను ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదిక ప్రకారం తన సిబ్బందికి రు 15 లు నుండి రు 45 ల వరకు తాత్కాలిక సహాయం మంజూరు చేయడాన్ని కూడా ప్రస్తావించారు.

'తెనాలిలో క్లినికల్ లెక్చర్'

తెనాలి, జనవరి 12 అకాడమీ ఆప్ ఆయుర్వేద తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన 'క్లినికల్ లెక్చర్' కార్యక్రమానికి డాక్టర్ ములుగు విశ్వేశ్వరశాస్త్రి అధ్యక్షత వహించారు

'అస్థిభంగము — సామాన్యచికిత్స'పై డాక్టర్ కె జగన్మోహనరావు ప్రసంగించారు డాక్టర్ యస్ యల్ నరసింహారావు, డాక్టర్ ఎస్ సుబ్బారావు, డాక్టర్ వెంపటి కోటేశ్వర శాస్త్రి చర్చలలో పాల్గొన్నారు.

కన్వీనరు డాక్టర్ సామంతమేష్‌బాబు వందన సమర్పణచేస్తూ అకాడమీ తెనాలిశాఖ వార్షికోత్సవం ఫిబ్రవరిలో జరుగుతుందని అన్నారు

విశాఖపట్నంవద్ద రష్యన్ నౌకలకు ప్రత్యేక సౌకర్యాలు లేవు

కెనడా ప్రధానికి స్వరణ్‌సింగ్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 13 · హిందూమహాసముద్రంలో సోవియట్ రష్యా నౌకలు సంచరిస్తున్నట్లు విశ్వసించడానికి భారత ప్రభుత్వం వద్ద తగిన సాక్ష్యాధారాలు లేవని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిన్న కెనడా ప్రధాని ట్రూడూకు స్పష్టం చేశారు

ఉభయ ప్రధానులు నిన్న దాదాపు రెండు గంటలసేపు చర్చలు జరిపారు హిందూమహాసముద్ర ప్రాంతంలో నౌకా స్థావరాల ఏర్పాటుకు బ్రిటన్, అమెరికాలు ప్రయత్నించినట్లయితే, అప్పుడు ఇతర దేశాలు కూడా ఆ ప్రాంతంలో తమ స్థావరాలు నెలకొల్పడానికి ప్రయత్నించవలసి వస్తుందని శ్రీమతి ఇందిరా గాంధీ ఈ చర్చలలో ట్రూడూకు వివరించారు అందువల్ల హిందూమహాసముద్ర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగలదని ఆమె చెప్పారు బ్రిటన్‌కు పర్షియా అఖాతం వద్ద ఇప్పటికే నౌకా స్థావరాలు ఉన్నందున హిందూ మహాసముద్రంలో అమెరికాతో కలిసి సమాచార నౌకా స్థావరం ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని కూడా భారత ప్రధాని చెప్పారు

ఈ చర్చలకు విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్ సింగ్ కూడా హాజరైనారు విశాఖపట్నం వద్ద సోవియట్ రష్యాకు భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తున్న వార్తలలో యథార్థం లేదని శ్రీ స్వరణ్ సింగ్ కెనడా ప్రధానికి తెలియజేశారు దక్షిణఆమెరికా ప్రాంతంలో సోవియట్ రష్యాకు నౌకా స్థావరం ఉన్నదన్న వార్త కూడా నిజంకాదని ఆయన చెప్పారు

దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధ సరఫరా వలన కామనెల్తు దేశాలకు ఎదురవుతున్న సమస్యలు, సింగపూర్‌లో జరుగనున్న ప్రధానుల సభలో ఏర్పడే సమస్యలను గురించి శ్రీమతి ఇందిరాగాంధీ, ట్రూడూ చర్చలు జరిపారు. దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాల అమ్మకం పట్ల ఉభయ ప్రధానులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు అయితే, ఈ సమస్యపై కామన్వెల్తు విచ్ఛిన్నం కాదన్న ఆశాభావం వీరు వెల్లడించారు

చిలకలూరిపేటలో విశ్వహిందూపరిషత్ సభలు

చిలకలూరిపేట, జనవరి 12 గుంటూరు జిల్లా విశ్వహిందూ పరిషత్తు కార్యకర్తల సమావేశం జనవరి 9 న డాక్టర్ ఎస్ ఎస్ వి నరసింహమూర్తి అధ్యక్షతను జరిగింది చీరాల కళాశాల ప్రిన్సిపాలు శ్రీ వి. సూర్యప్రకాశరావు విశ్వహిందూ పరిషత్తు ఆశయాలు, ఆదర్శాలు వివరించారు.

శ్రీ బాలాజీస్వామివారు సభలు ప్రారంభిస్తూ, విశ్వహిందూ పరిషత్తును రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలనీ గ్రామ, గ్రామాలలో శాఖలు నెలకొల్పాలని అన్నారు ప్రతివారం నియమిత సమయంలో సమూహ ప్రార్థనలు, భజన ఏర్పాటుచేస్తే ఉత్తేజం కలిగించుతుందని స్వామి అన్నారు.

తర్వాత శ్రీ కసీలపురుషోత్తం ప్రసంగించారు 10, 11 తేదీలలో శ్రీ ఉమామహేశ్వర పండితులు, శ్రీ జటావల్లభుల పురుషోత్తం ప్రభృతులు కార్యకర్తల విధానానుగుణ్యం ప్రసంగించారు

మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు


సెవెన్ స్టార్సు లిక్కర్సు
మెయిన్ రోడ్డు,
విజయవాడ-1.
వారు
సగర్వముగా సంక్రాంతి
శుభ సమయమున
సమర్పించు
వైట్ టైగర్
బీరు
వెంటనే వివరములకు వ్రాయండి.
NAVIN

మా పోషకులందరకు
శుభప్రదమైన సంక్రాంతి శుభాకాంక్షలు
వజ్రములు పొదిగిన
మా అద్భుతమైన బంగారు నగలతో
మీ సంక్రాంతి శుభదినము చిరస్మరణీయంగా చేసికోండి.
ఉమ్మిడియార్స్
ఉమ్మిడి రామయ్య చెట్టి,
గురుస్వామి చెట్టి & సన్స్
84488, 81607

జామిగ్రామం త్రవ్వకాలలో 8 వ శతాబ్దంనాటి మృణ్మయ శకలాలు

విశాఖపట్నం, జనవరి 12: ఆంధ్ర యూనివర్శిటీ చరిత్ర, పురాతత్వ శాఖ, రాష్ట్ర పురాతత్వ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నం జిల్లా శృంగవరపుకోట తాలూకా జామి గ్రామంలో జరిపిన త్రవ్వకాలతో దాదాపు 8 వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన పట్టణం తాలూకు శిధిలాలు కనుగొనబడ్డాయి. యూనివర్శిటీ చరిత్ర శాఖ అధిపతి ప్రొఫెసర్ ఓ రామచంద్రయ్య, డాక్టర్ బి ఆర్. సుబ్రహ్మణ్యంల నాయకత్వాన యూనివర్శిటీశాఖ ఈమాసంనుండే త్రవ్వకాలను ప్రారంభించింది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామచంద్రయ్య పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ జామి గ్రామంలో జరిపిన త్రవ్వకాలలో కొన్ని 'మృణ్మయ శకలాలు' (కుండ పెంకులు) కనిపించాయని, అవి కనీసం 8 వ శతాబ్దానికి చెంది వుంటాయని తెలిపారు ఈ త్రవ్వకాలలో వారు, ఆ పురాతన పట్టణానికి చెందిన గోడలను చూశామని తెలిపారు ఎంతో వైభవంగల ఆ పురాతన పట్టణం శిథిలాలపై జామి గ్రామం నిర్మించబడింది త్వరలోనే ఈ త్రవ్వకాల వల్ల మరికొన్ని విశేషాలు బయటపడగలవని తెలుస్తున్నది. ఈ ప్రాంతం పూర్వం ఏ సంస్కృతికి చెందినదో కూడా పరిశీలన చేయబడుతుందని శ్రీ రామచంద్రయ్య చెప్పారు. (మ. వి)

మా విక్రేతలకు, రైతు సోదరులకు, మా శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు

"అశ్వమేధ్" క్రూడాయిల్ ఇంజను వాడి
దేశ సౌభాగ్యానికై తోడ్పడండి.
5/6 H. P. 650 R. P. M. మరియు 8 H. P. 850 R. P. M. "అశ్వమేధ్"
యింజనులు ఎంతో మంది రైతు సోదరులకు వరప్రసాదమై
చిరకాల నేస్తముగా నిలిచిపోయినవి.
మద్రాసు, గుజరాతు, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రాంతాలలో అతి ఉత్సాహముతోవిరివిగా కొనుచున్నారు.
-: ఆంధ్రలో మా విక్రేతలు :-
1 శ్రీ శ్రీనివాస ఎంటర్‌ప్రైసెస్, రామచంద్రపురం.
2 లక్ష్మీ ఇంజనీరింగ్‌కంపెనీ, రాజమండ్రి
3 శ్రీ రామకృష్ణా యింజనీరింగు కంపెనీ, నిడదవోలు.
4 కిసాన్ యింజనీరింగ్ కంపెనీ విజయవాడ
5. కిసాన్‌యింజనీరింగ్ కంపెనీ ఫిరంగిపురం.
6. శ్రీమహాలక్ష్మి యింజనీరింగ్ కంపెనీ ఒంగోలు.
7. శ్రీ బాలాజీ ఎలక్ట్రికల్‌కార్పొరేషన్ వెంకటగిరికోట.
8. శ్రీ ఉమా ఇంజనీరింగ్ స్టోర్స్, ధర్మవరం.
9 ఖాన్ ఏజన్సీస్, కాళహస్తి.
10 ఆ నాగరాజారావు అండ్‌బ్రదర్సు, హిందూపూర్.
11 స్పెషల్ ట్రేడర్సు, ఆదోని
12 లక్ష్మీ యింజనీరింగ్ కార్పొరేషన్, కర్నూలు
13 శ్రీ రామకృష్ణ యింజనీరింగ్ కంపెనీ, ఖమ్మం.
14 జగన్నాథ్ యింజనీరింగ్ ఏజన్సీస్ జగిత్యాల.
15 నవోదయ యింజనీరింగ్ కంపెనీ వనపర్తి
16 మోడరన్ ట్రేడర్సు జమ్మలమడుగు.
ఏకైక పంపిణీదారులు:
(గ్రామ్స్:) ఫోన్: 74324
లక్ష్మీ కంపెనీ
7936 ఎ. 1 రాణిగంజ్,
సికింద్రాబాదు
A. P. Govt. Approved Taccavi No. H. P. S. (3) 1691/966 Lated 13-12-66

ఇండియాలో తయారగు శ్రేష్ఠమైన లాంపు
బెంగాల్ లాంపు
అతి త్వరలో మా ఫ్లూరసెంట్ ట్యూబ్స్ వెలువడనున్నవి


మద్రాసు, కేరళ మరియు మైసూరు స్టేట్లకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
మెస్సర్సు బెంగాల్ ఎలెక్ట్రికల్స్ కంపెనీ, బెంగుళూరు-1. మద్రాసు-17.
ఆంధ్రప్రదేశ్‌కు సోల్ సెల్లింగ్ ఏజంట్లు:
మెస్సర్సు జి.ఎ. పరశురామ్ అండ్ కంపెనీ, లకిడీకాపూల్ :: హైదరాబాద్-4. [ఆం.ప్ర.]

ప్రతివారు కోరుకున్న
7వ తరగతికి అన్ని సబ్జెక్టులకు కామను ఎగ్జామ్‌కు పనికి వచ్చు టెస్టు పేపర్సు కలవు
శ్రీ మోహన్ లక్కీ ప్యాసు కీలు
3 నుండి 10వ తరగతి వరకు
మెట్రిక్, ఇంటర్ మీడియట్‌లకు అన్ని సబ్జెక్టులకు కలవు.
9, 10 తరగతులకు సోషల్, సైన్సు బిట్సు
శ్రీ మోహన్ బెస్టు పేపర్సు (7 వ 10 వ. లకు కలవు)
శ్రీ మోహన్ పాకెట్ సైజు డిక్షనరీ (ఇం - తె.)
అని పూరలలో బుక్ సెల్లర్లలో దొరకును శ్రీ మోహన్ బుక్‌డిపో, విజయవాడ—1

కనపడుటలేదు

1) కూనంనేని పూర్ణచంద్రరావు వయస్సు 12 సం లు నలుపు, ఎడమ చెవిని ఒంగారు తీగ, మెడ వెనుక గాయపు మచ్చ
2) గాలిపరసింహారావు, వయస్సు 12సం. ఎరుపు
3) షేక్ జాన్ 12 సం ఎరుపు

వీరు ముగ్గురు కలసి ది 5 1 71వ ఇంటి నుండి వెడలిపోయినారు ఆచూకీ తెలిపిన గాని, లేక పట్టి యిచ్చిన వారికి తగిన బహుమతి ఖర్చులు యివ్వబడును

ఇట్లు, కూనంనేని చలపతిరావు, శివనగరు(పోస్టు) వర్ని క్యాంపు, బోధన్‌తాలూకా, నిజాంబాద్ జిల్లా







నాల్గవ క్రికెట్ టెస్టులో ఇంగ్లండ్ ఆధిక్యం

సిడ్నీ, జనవరి 13: ఇక్కడ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గవ క్రికెట్ టెస్టులో, నేటి ఆట ఆఖరుకు, ఇంగ్లండ్ గెల్పే పరిస్థితిలో వుంది.

ఓపెనర్ బాయ్‌కాట్ సెంచరీ చేసి, ఒలివియేరా, కెప్టెన్ ఇల్లింగ్‌వర్త్ తోడ్పాటుతో, ఇంగ్లండ్ రెండవ ఇన్నింగు 319 (5 వికెట్లకు) పరుగులకు ముగింపు చేయుటకు పాయపడ్డాడు.

దీనికి తగ్గట్టు, ఆస్ట్రేలియన్ ముఖ్య బాట్స్‌మన్ వైఫల్యంవల్ల, ఒకదశలో ఆస్ట్రేలియా 2 వ ఇన్నింగ్సులో 28 పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఇంకా 358 పరుగులు చేసినకాని గెల్వలేదు. ఇది కష్టసాధ్యం. పైగా, నాల్గవ రోజున 300 దాటుటయే దరిదాపు అసాధ్యం. ఇందుచే ఆస్ట్రేలియా వోడే ప్రమాదం పూర్తిగా వుంది.

స్కోరు : ఇంగ్లండ్ : 332, 319 (5 వికెట్లకు)

ఆస్ట్రేలియా : 236, 68 (4వికెట్లకు)

తమిళనాడు విజయ సూచన

గుడివాడ, జనవరి 13: ఇక్కడ జరుగుతున్న 16 వ జాతీయ బాల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో, హెూల్డర్సు ఆంధ్ర, తమిళనాడుపై 2 వరుస గేములలో వోడి, అందర్ని చకితులను చేసింది. రైట్ బ్యాక్ కపిల్, సెంటర్ పద్మకుమార్ విజృంభించి, ఆంధ్ర వోటమికి కారకులయ్యారు. ఆంధ్ర జట్టులో, సెంటర్ వీరితో పరితూగలేకపోగా, ఆంధ్ర ఆట కుంటువడింది. వెటరన్ పిచ్చయ్య, సూర్యనారాయణల వంటి అనుభవనీయులు లేని లోపం కన్పడింది. ఒక్క మొదటి గేములో, ఆంధ్ర చాంపియన్ జట్టువలె కన్పడింది. ఇప్పుడు, తమిళనాడు — రైల్వేస్, ఆంధ్ర — రైల్వేస్ పోటీ ఫలితములపై అంతిమ విజయం ఆధారపడింది.

జాతీయ షటిల్

హైదరాబాద్, జనవరి 13: ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న భారత షటిల్ చాంపియన్‌షిప్స్‌లో చెప్పతగు తారుమారు ఫలితములు రాలేదు.

మహిళలలో శోభామూర్తి, రఫియా లతీఫ్ సునిల్ ఆప్టే, మారిన్ మథయిూస్, బాలురలో గంగూలి, ప్రదీప్, కపాడియా, చందాల్‌కర్, తమ పోటీలు గెల్చారు.

మెడికల్ కాలేజి టెన్నిస్

కాకినాడ, జనవరి 13: ఇక్కడ జరిగిన మెడికల్ కాలేజీల టెన్నిస్ పోటీలలో, వినూ అబ్రహామ్ (మద్రాసు), విజేతగా, టి. సత్యనారాయణరావు (గుంటూరు) రన్నర్‌గా బహుమతులు అందుకొన్నారు.

డబుల్సులో, వి. అబ్రహాం, ఓ. షణ్ముగసుందరం (మద్రాసు) విజేతలుగా, ప్రేమకుమార్, వి. షణ్ముగం (మద్రాసు) రన్నర్స్ బహుమతులు సాధించారు. విజయషణ్ముగం (మద్రాసు) ను ఆటక్శైలి బహుమతి (సర్కార్స్ కప్పు) ఇవ్వబడింది. స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సుందరశివరావు అధ్యక్షత వహించిన సభలో, శ్రీ స్వామినాథన్ బహుమతి ప్రదానం చేశారు.

తమిళనాడు, రైల్వేస్‌ను 29—28, 16—29, 29—17తో వోడించగా, ఛాంపియన్‌షిప్పు గెల్చుకున్నట్లే.

నేటి ఉదయం జరిగిన పోటీలో ఆంధ్ర మైసూరుకు 29—14, 29—13 తో సులభంగా ఓడించింది. నిన్న తమిళనాడుతో వోటమి తరువాత ఆంధ్ర పోయిన ప్రతిష్ట కొంతవరకు పుంజుకుంది తిరిగి హైదరాబాదుతో పోటీలో ఆంధ్ర 17—29, 29—22, 29—22 తో గెల్వటానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. హైదరాబాదు జట్టులో గోపాలరాజు యిచ్చిన అవకాశంతో గెల్చిందే కాని ఛాంపియన్ జట్టు పోకడ ఆంధ్రలో కన్పించ లేదు.

బాలుర విభాగంలో ఆంధ్ర, మహిళల విభాగంలో మైసూరు, ఆంధ్ర ప్రముఖంగా వున్నవి.

వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు

బొంబాయి, జనవరి 13 : వెస్టిండీస్ పర్యటనకు వెళ్లె భారత క్రికెట్ జట్టుకు ఈ క్రింది వార్ని ఎన్నిక చేసినట్లు ప్రకటించబడింది.

వాడేకర్ (కెప్టెన్), వెంకటరాఘవన్ (వైస్ కెప్టెన్), జయంతిలాల్, జయసింహ, గోవిందరాజు, అబిద్‌అలీ, కృష్ణమూర్తి, (హైదరాబాద్), సార్దేశాయి, అశోక్ మన్కడ్, పోల్కార్ జేబీభాయ్ (వికెట్ కీపర్), దురాని, బేడి, విశ్వనాథ్, ప్రసన్న, గవాస్కర్.

ఈ జట్టులో హైదరాబాద్ నుండి అయిదుగురుకి, పలువురు యువకులకు స్థానం ఇవ్వడం గమనీయం.

ఇతర వార్తలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే నిర్వహించబడిన దక్షిణమండలం విశ్వవిద్యాలయ క్రికెట్ పోటీలలో హెూల్డర్సు బెంగుళూరును వోడించి, మద్రాసు విశ్వవిద్యాలయం చాంపియన్ షిప్ సాధించింది.

వోటింగు వయస్సు తగ్గింపునకు విజ్ఞప్తి

రాష్ట్రపతికియువజనకాంగ్రెస్ వినతిపత్రం

న్యూఢిల్లీ, జనవరి 13 : ఓటింగు వయస్సును 21 నుండి 18 కి తగ్గించాలని అభ్యర్థిస్తూ, 60 వేల మంది యువతీ యువకులు కాంగ్రెస్(పాత) కార్యకర్తలు సంతకాలు చేసిన ఒక విజ్ఞాపన పత్రాన్ని నిన్న రాష్ట్రపతికి శ్రీ వి. వి. గిరికి సమర్పించారు.

భారతీయ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కన్వీనర్లతో గల ఈ ప్రతినిధివర్గానికి ఎం. పి., యువజన కాంగ్రెస్ కన్వీనరు శ్రీమతి తారకేశ్వరి సిన్హా నాయకత్వం వహించారు.

కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో స్వయం ప్రతిపత్తి గల యువజన సంక్షేమ బోర్డుల ఏర్పాటు చేయాలని, వాటికి సరిపడా విధులను సమకూర్చాలని ఆ పత్రంలో కోరారు. నిరుద్యోగ సమస్యను శీఘ్రగతిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకాన్ని అమలు పరచాలని కూడా వారు కోరారు.

విశాఖపట్నం, జనవరి 13 : గురుగోవింద సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖపట్నం గురుద్వారా నానక్ దర్బార్ వద్ద పంజాబీలు, సింధిలు సమావేశమై అఖండ భజన, ప్రసంగాలు నిర్వహించారు.

సర్దార్ రణదీర్‌సింగ్ స్వాగతం చెప్పారు.

రేడియో

శుక్రవారం, జనవరి 15
శక 1892 పుష్య 25

హైదరాబాద్ - ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—50 సుప్రభాతం, 7—00 తె. వా., 7—40 కర్ణాటక సంగీతం, 8—30 మందా సావిత్రీదేవి మధ్యాహ్నం: 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణీ మండలి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా సాయంత్రం: 5—30 లలిత సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తె. వా., 7—15 వ్యవసాయము, గృహనిర్వహణ, 7—30 చిత్రసీమ, 7—45 సమైక్యభారతి, 8—00 చిత్రసీమ, 8—30 హిందూస్థానీ సంగీతం, 9—15 విజయవాడ వలె, 10—35 త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చినుండి రిలే), 12—00 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని త్యాగరాజ కీర్తనలు, నాట్—ఇ—నబి, 7—00 తె. వా, 7—40 సరస వినోదిని సమస్యాపూరణం, 8—30 హైదరాబాద్ వలె. మధ్యాహ్నం. 11—45 చిత్రతరంగిణి, 12—00 ఎమ్. బాలమురళి కృష్ణ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణీమండలి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., 2—05 వయొలిన్: నిలయవిద్వాంసుడు సాయంత్రం 5—30 ఎమ్. బాలమురళికృష్ణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—15 త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరువయ్యారు నుండి రిలే), 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు - ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 జి పళణిసామి: నాదస్వరం, 8—00 తిరుక్కురల్ కీర్తనలు, 8—45 చిత్రగానం, 9—15 మెల్లిశై మధ్యాహ్నం: 12—00 రాజలక్ష్మి నారాయణన్, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రం: 6—45 చిత్రగానం, 8—15 త్యాగరాజ అపూర్వ కృతులు ఎస్. ఎస్. సదాశివం, 9—15 మెల్లిశై: ఎ ఎల్. రాఘవన్, 9—30 త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చినుండి రిలే), 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం మంగళధ్వని, 7—00 తె. వా, 7—30 ఇశైక్కోవై: రాధ, జయలక్ష్మి, కమలా కైలాసనాథన్, అనంతలక్ష్మి శఠగోపన్ మధ్యాహ్నం 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా సాయంత్రం· 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 త్యాగరాజ స్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఉదాహరణములతో కూర్చిన కార్యక్రమము, 7—00 తె. వా 8—30 వాద్య సంగీతం, 10—30 తిరువైయ్యారులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చినుండి రిలే), 12—00 ప్రసార సమాప్తి.

సంక్రాంతి శుభాకాంక్షలు
NBC టేపర్ రోలర్ బేరింగులు

అధీకృతముల ప్రతినిధులు
శ్రీ శ్రీ బ్యాటర్స్
ది ఈశ్వర్ ట్రేడింగ్ కంపెనీ
కాన్వెంటు వీధి, పోస్టు బాక్సు నెం. 80, విజయవాడ—1.
Phone: 3568 Grams: HARDWARE
A-1

RAJASTHAN STATE LOTTERIES

12-1-1971 తేదీన జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. C-398141

4 బహుమతులు: ఒక్కొకటి రు. 500— D-448708, E-336891 A-258280 B-403421

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబరువచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక

సంక్రాంతి శుభాకాంక్షలు
పంపులు, మోటార్లు వ్యవసాయములోనూ, పరిశ్రమలోనూ అధికోత్పత్తి సాధించుటకు నిర్మింప బడినవి.
జనరల్ ఇంజనీరింగ్ కంపెనీ,
మెట్టుపాలయం రోడ్, కోయంబత్తూరు-11.
శీఘ్రంగా మీ ఆర్డర్లు నిర్వహింపబడుటకు మా బ్రాంచిఆఫీసును సంప్రదించండి.
నెహ్రూరోడ్డు, తారాపేట, విజయవాడ-1.
ఫోన్: 5804
SUVARNA

అభినందనలు
ఆంధ్రప్రదేశ్
డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్‌కు
మరియు
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌కు
1971 జనవరి 15 నుంచి 18 వరకు
లఘు పరిశ్రమల సాంద్ర ఉద్యమమును
నెలకొల్పినందులకు
మా హృదయపూర్వక అభినందనలు
బ్రింకోప్లాస్టిక్ మెషినరీ కార్పొరేషన్
బొంబాయి, హైదరాబాద్, మద్రాసు.

ఉత్తరప్రదేశ్ స్టేట్ లాటరీ

లక్నోలో 8—1—1971 న జరిగిన 13 వ డ్రా ఫలితం

FIRST PRIZE ... Rs. 7,50,000

Ticket No. U-278243

"T" SERIES
Second Prize. Rs. 1,00,000 Ticket No. 675261
Third Prize. Rs. 15,000 Ticket No. 433384
10 Fourth Prizes. Rs. 1,000/- each
013588 035563 199408 349730 545276
562067 828484 904013 952601 968096
500 Consolation prizes Rs 100 each.
All ticket numbers in "T" Series ending with the following four digits will get a prize of Rs. 100 each
1378 1530 1620 3967 6546

"U" SERIES
Second Prize Rs. 1,00,000 Ticket No. 312647
Third Prize Rs. 15,000 Ticket No. 571247
10 Fourth Prizes Rs. 1,000 each.
020685 124085 148796 145549 184951
208849 441596 788324 944906 973809
500 Consolation prizes Rs. 100 each
All ticket No in "U" Series ending with the following four digits will get a prize of Rs. 100 each.
0083 1573 2426 3816 4931

"W" SERIES
Second Prize Rs. 1,00,000 Ticket No. 781933
Third Prize Rs 15,000 Ticket No 440292
10 Fourth Prizes Rs. 1,000 each.
044114 242030 334415 627224 715534
742037 814471 902671 979930 995499
500 Consolation Prizes Rs. 100 each.
All ticket numbers in "W" Series ending with the following four digits will get a prize of Rs 100 each
3809 5069 5657 5699 7985

Special Prizes of Rs. 1,000 each
T 278243 U 278242 U 278244 W 278243
Special Prizes of Rs. 500 each
T 675260 T 675262 U 312646 U 312648
W 781932 W 781934
Special Prizes of Rs. 250 each
T 433383 T 433385 U 571246 U 571248
W 440291 W 440293

LIST OF AGENTS WHO ARE ENTITLED TO RECEIVE SPECIAL PRIZE IN THIRTEENTH DRAW.

No. of Tickets Sold

1 M/s Indra Kumar Chawla, 3 Khurshid Market, Sadar Bazar, Delhi — 2,26,950
2. M/s Nootan Book Depot, Jain Guest House, 6M-Bhagat Singh Market, New Delhi — 1,72,000
3. M/s UP Lottery Agency, Kanpur — 1,40,250
(a) Sri Badri Prasad Goel, 67/6 Hoolaganj, Kanpur, Phone 68698
(b) Sri Shyam Lal Agarwal, Behind Odeon Cinema, Lucknow, Phone: 28266
(c) Sri Chaman Lal Arora, Arora Lottery House, 27-28 P. Mohan Market, Aminabad, Lucknow Phone 27414/29654
(d) Sri S Mittal, Kasturi Lottery House, 96/12 Parade, Kanpur Phone 60056
(e) Sri Iqbal Chand Khurana, 3, Khurshid Market, Sadar Bazar, Delhi
4 M/s Ajaj Raj Lottery Emporium, Sisamau Bazar Kanpur-12 — 1 21,950
(a) Sri Annu Kishore Sharma S/o Sri J N Sharma, Sharmaji Ka Stall No 1 Sisamau Bazar, Kanpur-12 Stall No II Rawatpur Station, Kanpur
(b) Sri Mahesh Chand Gupta, Mahesh Lottery Ticket House, 16/131, Khalasi Line, Kanpur
(c) Sri Manni Lal Gupta, Pintu Lottery Emporium, Tonga Stand, Parade, Kanpur
(d) Sri Shyam Sunder Bhatia Lottery Centre, Opposite State Bank of India, Charbagh, Lucknow.
(e) Sri A C Sharma, Inter State Lottery Agency, Pakki Sarai, Etawah
(f) Sri Ram Niwas Gupta, 33/196 Anwarganj, Kanpur, Sale Depot 61/196 Hoolaganj, Kanpur.
5. New India Lottery Agency, Lucknow 1,42,7
(a) Sri Amrik Singh, 44-Aminabad, Lucknow Phone: 26734.
(b) Sri Jagpal Suri, Stall No 28, Railway Station Road, Gorakhpur.
(c) Sri Gur Bux Lal, Nagrath Lottery House, Malviya Road, Deoria.
(d) Sri M L Agarwal Marwari Store Malviya Road, Deoria
(e) M/s. S Pal, 13/1, Mahatma Gandhi Road, Calcutta
6. M/s Bhagat Good Luck Lottery Agency, Kaanpur 1,61,1
(a) Sri S Mittal Kasturi Lottery House 96/12, Parade Kanpur
(b) Sri Ram Shanker Gupta, Gupta Lottery Emporium, 67/6 Hoolaganj Kanpur
(c) Sri Nand Lal Bhagat, Bhagat Lottery Agency, 111A/115, Ashok Nagar Kanpur
7 M/s V. Kumar, 12A, Moolamal Building, A Block, Connaught Place, New Delhi 28,500
8 Sri Rajendra Prasad Tandon, 35/27 Bengali Mohal, Kanpur. 27,100
9 Sri B N Dhar, 147/1, Bow Bazar Street, Calcutta-9 25,500
10 M/s Bhopal Lottery Agency, Sajat Colony, Mandir Kamali Road, Bhopal, 18,450

NOTE:
(i) The agencies at Serial No. 3, 4, 5, 6 & 8 who stand I, II, III, IV, & V and have their business offices in UP and lifted tickets from issue offices in U.P. will be awarded Rs 1,500/-, Rs. 1,000/-, Rs. 750/-, Rs 500/- and Rs 250/- respecoively.
(ii) The agencies at Serial No 1, 2, 7, 9 & 10 who stand I, II, III, IV, & V and have their business offices outside UP, will be awarded Rs 1,500/-, Rs. 1,000/-, Rs. 750/- Rs 500/- and Rs 250/- respectively.

OTHER LEADING AGENTS
1 Sri Bhawan Dass Moradabad.
2 M/s S S Marwah (Baby) 102, Mohan Singh Palace, Irwin Road, New Delhi
3 Sri Harish Chand Bhatt, 22, Colonelganj, Allahabad
4 Sri Bal Vinod, Allahabad.
5. Sri P C. Kapoor, Govt Lottery Ticket Emporium, 5, Rajpur Road, Dehra Dun
6 Sri Dharam Prakash Agarwal, C/o Modern Publishing House, Railway Road, Aligarh
7 Smt Daropadi Devi, Moradabad
8 Sri Ram Autar — Prop. Maha Laxmi Lottery, Station Road, Ballia
9 Smt Prakashwati, Muzaffarnagar.
10 Smt Lakhi Devi Agarwal, Khatri Tola Azamgarh

NOTE The papers have been instructed to carefully check the numbers before printing but the Uttar Pradesh State Lottery do not hold itself responsible for wrong number for any reason whatsoever.

14 వ డ్రాలో దాదాపు రు. 13 లక్షల మేరకు ఆకర్షణీయమైన బహుమతులు

మొదటి బహుమతి : రు. 8,00,000

రెండవ బహుమతి : ప్రతి సీరీస్‌లోను రు. 25,000

మరియు 2514 ఆకర్షణీయమైన బహుమతులు.

డ్రా తేదీ లక్నోలో 9—3—1971

ఈ తర ప్రదేశ్‌లోని అన్ని ట్రెజరీల వద్ద ఇతర రాష్ట్రాలలోని యు. పి ప్రభుత్వ హా (కాప్) ఎంపోరియంవద్ద టిక్కెట్ల విక్రయం కొనసాగుతున్నది.

ఏజంట్లకు 7½%, సెల్లర్సుకు 2½% బోనసు

డైరెక్టర్, స్టేట్‌లాటరీ యు. పి లక్నో — ఫోన్ : 23642.

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

డ్రాయింగ్ అండ్ అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్ కోర్సు గను, సీలు మెన్ గ్రేడ్—2 గను, ఫారం అసిస్టెంట్స్ గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, స్టేస్ట్రీలు ఉద్యోగములకు 4 నెలలు శిక్షణ పొంది ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు హాజరు అగుటకు 8 వ క్లాసు ప్యాసు, పి యు.సి లోపు విద్యార్థుల గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టలు మెరిట్ స్కాలర్ షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ.గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు పోస్టల్ ట్యూషన్ కూడ లదు.

1 తిలక్‌రోడ్— అనంతపురం, 2 మెయిన్‌రోడ్—ఏలూరు 3 కాకినాడ 4 భీమవరం 5. గుడివాడ 6 ఒంగోలు 7 వ.చిలీపట్నం 8 నర్సారావుపేట 9 విశాఖ పట్నం 10. కడప 11 నిజామాబాద్ 12. వరంగల్ మొదలగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ దిగువ హెడ్డాఫీసుకు రు 1— ఎం.ఒ. చేసి పొందవలెను

S S V. Ag. T INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

గుర్తుంచుకొనండి

మీ రేడియోలు, ట్రాన్సిస్టర్లు, టేపు రికార్డులు రిపేరి నిమిత్తము "సఫైర్ ఎల క్ట్రానిక్సు" సామరంగచౌక్, విజయవాడ—1 ఫోను నెం. 5850.

నేషనల్ ట్యుటోరియల్ కాలేజి రైలుపేట, గుంటూరు

ట్యుటోరియల్ కాలేజీల చరిత్రలో అపూర్వ ఘన విజయం.

మాతో సహకరించిన అధ్యాపక బృంద మునకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు.

సెప్టెంబరు 70వ మా కాలేజి సాధించిన ఫలితములు. 10వ క్లాసు 94% మెట్రిక్ 100% పి.యు.సి. 100% బి ఎ 100%

10. ఇంటర్, పి.యు సి తరగతులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహింపబడును.

నిర్వాహకులు
కె. వాగేశ్వరరావు, ఎ ఎస్.
సోమయాజులు.

వైద్యము

క్రిడుపు నొప్పులు, మూర్ఛలు, చర్మ వ్యాధులు, ఉబ్బసము, పురుషుల నరముల బలహీనత ఎంత నిరాశ స్థితిలోనున్నను సంప్రదించండి.

రవీంద్ర ఫర్నింగ్ హోం (రిజిష్టర్డు) చీరాల, ఒంగోలు జిల్లా (ఎ. పి.)

లివర్ అండ్ స్ప్లీన్

ప్లీహ (బల్ల) వ్యాధులకు సువర్ణకంకణ చికిత్సాలకు:

డాక్టరు శ్రీపతి పరమేశ్వరరావు, ఎ ఎమ్ పి. కొత్తపేట, మచిలీపట్నం.

ప్రకటనలు

పశ్చిమ గోదావరి, గుంటూరు, ఒంగోలు జిల్లాల అన్ని మేజరు, మైనరు గ్రామపంచాయితీలకు వలయు ఎల్.ఎఫ్. ఫారములు, పుస్తకములు సప్లయి చేయుటకు ఆయా కలెక్టర్ల వద్ద నుండి ఆపర్లైజేషను పొంది యున్నాము. రెడీ స్టాకు నుండి వెంటనే సప్లయి చేయగలము. ఇతర చోట్ల కొన్నచో ఎర్చార్జికి గురియగుదురు.

ప్రభాత్ ప్రెస్
కొత్తపేట, గుంటూరు.1
డాక్టరు జె.వి. కృష్ణారావు గారి ఆస్పత్రి వద్ద.

పుస్తకములు

ఇల్లాలు ఇంటికి దీపం, పతివ్రతగా, మాతృదేవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించుటకు, సరిక్రొత్త మార్గం చూపే పవిత్ర గ్రంథ ప్రతిసూక్తి ఆణిముత్యము వంటిది. విలువ వ్రతులకు తప్పక వ్రాయండి.

పోస్టు బాక్సు నెం. 1588
సికింద్రాబాదు—3.

ఏజంట్లు కావలెను

న్యూ ఆంధ్రా షాంపు కుంకుడుకాయల పొడి కమీషన్‌మీద విక్రయించుటకు ఏజంట్లు కావలెను.

వివరములకు :

న్యూ ఆంధ్రాషాంపు ఇండస్ట్రీస్,
4—5—235 సుల్తాన్ బజారు,
హైదరాబాద్—1.

జపాన్ మోడల్ 4 బాండ్ నేషనల్ ట్రాన్సిస్టర్ అమ్ముటకు కమిషన్‌పైనగాని నెలకు రు. 400/— జీతంపైగాని పార్టు మరియు ఫుల్‌టైం ఏజంట్లు కావలెను. ఉచితవివరాలకు, శాంపిల్‌కు వ్రాయండి.

AIR LINKERS (APV),
Post Box 719, New Delhi-1

టెండరు నోటీసు

వెలుగుర్తి గ్రామ పంచాయతీ ఆఫీసు

తూర్పు గోదావరిజిల్లా, రామచంద్రపురం తాలూకా, పులుగుర్త గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ దిగువ ఉదహరించిన పనులు చేయుటకు ది 22.1.1971వ తేదీ శుక్రవారం మ. గం 2ల వరకు ఈ దిగువ వ్రాలు కలవారిచే గాని, లేదా వారి అనుమతి పొందిన వారిచే గాని, ఈ పంచాయతీ రిజిష్టర్డు కంట్రాక్టర్లు నుండి సీలు వేయబడిన టెండర్లు స్వీకరించబడును. టెండరుదారు డిపాజిట్ మొత్తమును పంచాయతీ ఆఫీసులో జమచేసి, రసీదు పొంది, అట్టి రసీదు టెండరుతో జతపర్చి యివ్వవలెను. అదే రోజు సా. గం. 4లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున సదరు టెండర్లు తెరువబడును. మరియు యితర విషయములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొన వచ్చును.

1. మూడు ఫిల్టరు పాయింట్లు రిపేరు చేయుట.
   ఎస్టిమేటు విలువ రు 4100 —
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 205
2. పంచాయతీకి గల మూడు పాయిఖానాలలో గ్రావెలు, ఇసుక పోయుట.
   ఎస్టిమేటు విలువ రు 4000
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 200
3. సెట్టి బల్జి పాయిఖానా రిపేరు చేయుట.
   ఎస్టిమేటు విలువ రు 1,500
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 75
4. పులుగుర్త గ్రామ వీధులు సిమెంటు లింగు చేయుట 6 రోడ్లకు
   ఎస్టిమేటు విలువ రు 4,600
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 230
5. పులుగుర్త గ్రామ వీధులు సిమెంటు లింగు చేయుట 7 రోడ్లకు
   ఎస్టిమేటు విలువ రు 4,200
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 210
6. పులుగుర్త గ్రామ వీధులు సిమెంటు లింగు చేయుట. 4 రోడ్లకు
   ఎస్టిమేటు విలువ రు 5,000
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 250
7. పులుగుర్త గ్రామ వీధులు, సిమెంటు లింగు చేయుట. 3 రోడ్లకు
   ఎస్టిమేటు విలువ రు 5,000
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 250
8. హరిజనపేట, ఆది ఆంధ్ర పేటలలో గల రోడ్లకు సిమెంటులింగ్ చేయుట
   ఎస్టిమేటు విలువ రు 800
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 40
9. గొల్లల చెర్వు, ఉబ్బాలమ్మ చెర్వులలో నాచు తీయుట.
   ఎస్టిమేటు విలువ రు 700
   చెల్లించవలసిన డిపాజిట్టు రు 35
10. రామకోటలో గల వీధులకు సిమెంటు లింగు చేయుట. 2 రోడ్లకు
    ఎస్టిమేటు విలువ రు 1,000
    చెల్లించవలసిన డిపాజిట్టు రు 50
11. ఉబ్బాలమ్మ చెర్వు రోడ్డుకు సిమెంటు లింగు చేయుట.
    ఎస్టిమేటు విలువ రు 1,750
    చెల్లించవలసిన డిపాజిట్టు రు 90

(సం) కె. వెంకటరెడ్డి,
కార్య నిర్వాహణాధికారి,
గ్రామపంచాయతీ, పులుగుర్త.

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ
టెండరు నోటీసు

తాడేపల్లిగూడెం మునిసిపల్ ఏరియాలో సుమారు రు 2,97,222 —లు, విలువగల షాపు రూములు, స్టాల్సు భవన నిర్మాణము నిమిత్తము ది 29.1.71 తేదీ సా.గం. 4ల వరకు సీల్డు టెండర్లు మునిసిపల్ ఆఫీసులో తీసుకొనబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవలెను.

(సం) జి. చలపతిరావు, బి.ఏ.
సెక్రటరీ.

ఆగ్నేయ రైల్వే

వాల్తేరు డివిజన్‌లోని స్టేషనులలో క్లెయిముచెయ్యక, డెలివరీతీసుకోనక పడివున్న సామగ్రి వేలంనోటీసు.

బుక్‌చెయ్యబడినవీ, బుక్‌చెయ్యబడనివీ ఈ రైల్వే ఆధీనంలో మూడు/ఆరు మాసాలుపైగా పడివున్న కన్‌సైన్‌మెంట్లను ఈ తేదీనుండి 15 రోజులలోపుగా వాటికి యివ్వవలసిన వార్ఫ్ లేజ్ చెల్లించి-డెలివరీతీసుకొని, రైల్వే ఆవరణ నుంచి తొలగించక పోయినట్లయితే 12—2—71 తేదిని విశాఖపట్నం టౌన్ గుడ్సుషెడ్డువద్దను, 11—2—71 న కాంతాబంజీ స్టేషన్ వద్దను బహిరంగ వేలములో అమ్మబడును. అవసరమైతే ఈ అమ్మకం తరవాత పర్కింగురోజున కూడా కొనసాగించబడును.

అమ్మబడే వస్తువులవివరాలు గుడ్సు సూపర్వైజరు కేంద్రా స్టేషన్‌మాస్టర్ నుంచి పొందవచ్చును. కన్‌సైన్‌మెంట్లను వేలానికి ముందుగా ఒకరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గం. లోపుగా ఆయా స్టేషనులలో చూడవచ్చును.

ఏ కన్సైన్‌మెంటునైనా ఏ కారణమూ చెప్పకనే ఉపసంహరించుకొనే అధికారం రైల్వేకి వున్నది.

డివిజనల్ కమర్షియల్
సూపరింటెండెంట్ వాల్తేరు.

కేరళలో ప్రైవేట్ అడవులు ప్రభుత్వ స్వాధీనం

త్రివేండ్రం, జనవరి 13 కేరళలో ప్రైవేట్ అడవులను జాతీయం చేయడానికి ఉద్దేశించిన ఆర్డినెన్సును రాష్ట్ర మంత్రివర్గం నేడు ఆమోదించింది

కేరళలో ప్రైవేట్ అడవులు, దాదాపు 1,554 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి

ఆర్డినెన్స్ కేంద్రం ఆమోదానికై పంపబడుతుందని ముఖ్యమంత్రి శ్రీ సి అచ్యుత మీనన్ పత్రికా విలేఖరులకు చెప్పారు

కూలీలకు నిరుద్యోగ భృతి

కార్మికులకు కూలి దొరకని రోజులలో బ్రతుకు తెరువు అలవెన్సు చెల్లించడానికి ఉద్దేశించిన బిల్లునుకూడా మంత్రివర్గం ఆమోదించింది

ఏప్రిల్ అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశ పెడతారు

పైలెట్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శుల రాజీనామాలు

బొంబాయి, జనవరి 13· ఇండియన్‌కమర్షియల్ పైలెట్ల అసోసియేషన్ కార్యదర్శి (బొంబాయి ప్రాంతం) శ్రీ కె. డి గుప్తా రాజీనామా చేశారు ఈ సంస్థ కేంద్ర కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఎస్ ఎన్ రావు, ప్రధానకార్యదర్శి కెప్టెన్ ఎస్. ఎల్ బాగ్చీ కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది

కేంద్రకమిటీతో విబేధాలే శ్రీ కె డి. గుప్తా రాజీనామాకు కారణమని బొంబాయి ఏర్‌ఫోర్స్ వర్గాలవారు అన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

(అటవీశాఖ)

సామిలు డివిజన్ — రాజమండ్రి

రంపమురద్దు వేలం నోటీసు

ఇందుమూలముగ తెలియచేయునది ఏమనగా గవర్నమెంటు సామిల్లు, రాజమండ్రి నందు కోతద్వారా వచ్చెడు సుమారు 113 280 ఘ. మీ. (4,000 ఘ అ.—80 మె. టన్నులు) రద్దు తేది 18—1—71 మధ్యాహ్నం 3—00 గంటలకు జిల్లా ఫారెస్టు ఆఫీసరు, సామిల్లు డివిజన్, రాజమండ్రినందు, జిల్లా ఫారెస్టు ఆఫీసరువారిచేగాని, వారి అనుమతి పొందిన మరొకరిచేగాని బహిరంగముగ వేలమువేయబడును. నిర్ణమైన సరుకు వివరము పాటకు పూర్వము ముందుగా తెలియచేయబడును.

వేలమునందు పాల్గొనదలచువారు పాటకు పూర్వము రూ. 1,000/—లు ధరావతు చెల్లించవలెను. హెచ్చుపాటదారుడు పాట ముగిసిన వెంటనే, ధరావత్తుగాక, పాట మొత్తములో 1/10వ. వంతు చెల్లించవలెను హెచ్చుపాటదారుడు పాటయొక్క ఖాయపత్రము అందిన 7 రోజులలోగా మిగిలిన మొత్తము మరియు రూ. 300/— లు సెక్యూరిటీ డిపాజిట్టు చెల్లించి అగ్రిమెంటు చేయవలెను.

ఇతరషరతులు ఏమైనా, జిల్లా ఫారెస్టు ఆఫీసరు, సామిల్లుడివిజన్, రాజమండ్రినుండి పొందవచ్చును.

జిల్లా అటవీశాఖాధికారి,
సామిల్లుడివిజన్,
రాజమండ్రి.

సంగ్రహప్రకటనలు

కావలెను

ఉద్యోగాలు

టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్ అండ్ రేడియో యింజనీరింగ్ శాఖలలో ఉద్యోగార్హతలకై — వివరాలకు 50 పైసలు పంపండి I.T. TECHNOLOGY, రాజమండ్రి —2

వేలం నోటీసులు,

బహిరంగ వేలం నోటీసు

ఈ క్రింద ఉదహరించ బడిన వెహికిల్సు 24—1—1971 ఉదయం 11 గం కు చిత్తూరు కో—ఆపరేటివ్ సుగర్స్ లిమిటెడ్ చిత్తూరు ఏ పి వారి ఆఫీసు వద్ద బహిరంగ వేలములో విక్రయింపబడును.

1. ఒక కారు ఏ.పి.సి 2749
   మేక్. హిందూస్తాన్ అంబాసిడర్
   బాడీ టైపు సెలూన్
   హార్స్‌పవర్. 1489 సి సి.
   ఉత్పత్తి సంరం 1962
   కండిషన్· ఎక్సలెంట్
2. ఒక జీపు ఏ పి.సి 2804
   మేక్. విల్లీస్
   బాడీటైపు ఓపెన్
   హార్స్‌పవర్ 2200 సి.సి.
   ఉత్పత్తి సంవత్సరం 1962
   కండిషన్ గుడ్
3. ఒక మోటారు సైకిలు ఏ పి సి 2676
   మేక్: రాయల్‌ఎన్‌ఫీల్డ్
   హార్స్‌పవర్ 150 సి సి
   ఉత్పత్తి సంవత్సరం 1962
   కండిషన్: మైనరు రిపేరు జరగాలి

ఆసక్తి కలవారు చిత్తూరు కోఆపరేటివ్ సుగర్స్ లిమిటెడ్, చిత్తూరు వారితో ఇతర వివరముల కోసం వెహికిల్స్ తనిఖీకి ఆఫీసువేళలలో సంప్రతించవలెను

మేనేజింగ్ డైరెక్టర్.

"సమితి మద్దతు ఇందిరాగాంధికి మాత్రమే పరిమితం కాదు"

ప్రగతిశీలక చర్యలు గైకొనే ఎవరినైనా తాము బలపరచగలమని శ్రీ చెన్నారెడ్డి పునరుద్ఘాటన

హైదరాబాద్, జనవరి 13 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో రాజకీయపార్టీగా మార్చబడిన తెలంగాణా ప్రజాసమితికి ఎన్నికల చిహ్నంగా "గిద్దపార"ను ఎలెక్షన్ కమిషన్ కేటాయించినట్లు, ప్రజాసమితి ఛైర్మన్ డాక్టర్ చెన్నారెడ్డి నేడిక్కడ వెల్లడించారు

తెలంగాణా ప్రాంతంలో జరిగిన రెండు ఉపఎన్నికలలోను ప్రజాసమితి యిదే ఎన్నికల చిహ్నంపై పోటీ చేసి గెలుపొందినదని శ్రీ చెన్నారెడ్డి చెప్పారు

సమితి అభ్యర్థులందరికీ ఎన్నికలలో ఒకే "చిహ్నం" కేటాయింపునకు అవసరమైన సాంకేతిక అవసరాలను పరిపూర్తి గావించడానికి మాత్రమే ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చడం జరిగిందని డాక్టర్ చెన్నారెడ్డి వివరించారు

ప్రధాని తనకు సూచించిన ప్రతిపాదన "అంతరార్థం" ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాంఛను "సూత్రప్రాయంగా" అంగీకరించడమేనని శ్రీ చెన్నారెడ్డి వివరించారు ప్రధాని ప్రతిపాదనలను తెలంగాణా ప్రజాసమితి తిరస్కరించిన దృష్ట్యా, మధ్యంతర ఎన్నికల సందర్భంగా కేవలం "ముఖం చాటువేసే" ధోరణితో మాత్రమే రాష్ట్ర కొత్త కాంగ్రెసు ప్రతినిధి ప్రధాని తెలంగాణా రాష్ట్ర కోర్కెను సూత్రప్రాయంగా ఆమోదించలేదని ప్రకటించారని శ్రీ చెన్నారెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రజాసమితి టిక్కెట్లకై వచ్చిన దరఖాస్తులను జనవరి 17 నుంచి ఎలెక్షన్ కమిషన్ పరిశీలించగలదని, జనవరి 20వ తేదీ నాటికి జాబితా తయారు కావచ్చునని ఆయన తెలియ జేశారు. ఇండిపెండెంట్లను బలపరచే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రగతి శీలక, విప్లవాత్మక మైన విధానాలను కేంద్రంలో అవలంబించే ఏ ప్రధానినయినా, రాజకీయ పార్టీనయినా తెలంగాణా ప్రజాసమితి బలపరచగలదని, ప్రజాసమితి మద్దతును శ్రీమతి ఇందిరాగాంధికి గాని లేదా కొత్త కాంగ్రెసుకు గాని పరిమితం చేసే ప్రసక్తి లేనేలేదని కూడా డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు

ప్రత్యేక తెలంగాణా సాధన తమ ముఖ్య లక్ష్యమని ఆయన చెప్పారు

శ్రీ కొండా లక్ష్మణ్ ప్రకటన

తెలంగాణా ప్రజాసమితి, పోటీ తెలంగాణా ప్రజాసమితిలతో సహా అన్ని పార్టీలతోను చర్చలకు తమపార్టీ ఎల్లప్పుడూ సంసిద్ధంగానే వుండగలదని తెలంగాణా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్‌బాపూజీ నేడిక్కడ పత్రికా గోష్ఠిలో చెప్పారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు సిద్ధంగా వున్న అన్ని పార్టీలతోను వ్యక్తులతోను తమ పార్టీ ఎన్నికల ఏర్పాటుల్లు కుదుర్చుకోగలదని ఆయన చెప్పారు.

తెలంగాణాలోని మొత్తం 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తెలంగాణా కాంగ్రెసు సంకల్పించినదని, ఏడుగురు అభ్యర్థుల నిర్ణయం జరిగినదని, తక్కిన వాటి విషయమై కూడా త్వరలో ప్రకటించగలమని శ్రీ కొండాలక్ష్మణ్ వెల్లడించారు. ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా తనను, శ్రీమతి టి ఎన్ సదాలక్ష్మిని అడగాలని తెలంగాణా కాంగ్రెసు యోచిస్తున్నదని, ఈ ప్రతిపాదన వ్యాస్త రూపం దాల్చే పక్షంలో, తాను కరీంనగర్ లేదా సికిందరాబాద్ నియోజక వర్గం నుంచి, శ్రీమతి సదాలక్ష్మి సిద్దిపేట నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం గలదని ఆయన తెలియ జేశారు

పోటీ తెలంగాణా సమితి

లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో తమ సమితి తరపున అభ్యర్థులను నిలబెట్టబోమని పోటీ తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ బి సత్యనారాయణరెడ్డి నేడిక్కడ పత్రికా గోష్ఠిలో స్పష్టం చేశారు.

ఎన్నికలలో పోటీ చేసే ప్రత్యేక రాష్ట్ర నాయకులందరినీ, వారు ఏ పార్టీకి చెందిన వారైనా తమ సమితి బలపరచగలదని ఆయన చెప్పారు ఎన్నికలలో ప్రత్యేక రాష్ట్ర వాదుల మధ్య ప్రత్యక్షంగా పోటీ జరగకుండా నివారించడానికి తమ సమితి కృషిచేయగలదని శ్రీ సత్యనారాయణరెడ్డి తెలియజేశారు.

నియమబద్ధమైన జీవితానికి ఆటలు అవసరం

శ్రీ రామమోహనరావు సన్మానసభలో న్యాయమూర్తి సాంబశివరావు ఉద్బోధ

గుడివాడ, జనవరి 13 . "నేటి యువకులలో శరీర పాటవం చాల తక్కువగా ఉంటున్నదని, శారీరక పుష్టిని కలిగించే ఆటలలో నేటి యువకులు, యువతులు పాల్గొని నియమబద్ధమైన జీవితాన్ని గడుపుటకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోరు న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు గత రాత్రి యిక్కడ 16 వ జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్న కమిటీ రాష్ట్ర బాల్ బాట్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ అడుసుమిల్లి రామమోహనరావును మున్సిపలు హైస్కూలు గ్రౌండ్సులో సన్మానించిన సందర్భంలో జరిగిన సభకు అధ్యక్షత వహిస్తూ ఉద్బోధించారు

ప్రారంభములో మంగళవాద్యములతో, వేద పఠనం జరుగుతుండగా, శ్రీ రామమోహనరావును ఆర్గనైజింగ్ కమిటీవారు చందన పుష్ప తాంబూలములతో, పట్టు శాలువతోను సత్కరించారు. వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన బాల్ బాడ్మింటన్ క్రీడాకారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి విచ్చేసిన ఆటగాండ్రు హితైషులు శ్రీ రామమోహనరావును పూలమాలలతోను, నూతన వస్త్రాలతోను, పట్టు శాలువతోను ముంచెత్తారు.

శ్రీ రామమోహనరావుపట్ల యువతరానికి గల గాఢాభిమానమును సభాధ్యక్షులు శ్రీ సాంబశివరావు ప్రశంసిస్తూ, బాల్ బాడ్మింటన్ విశిష్టతను రాష్ట్రంలోనేగాక, యావద్భారత దృష్టికి తెచ్చి నేటి యీ స్థితికి కారణభూతుడైన శ్రీ రామమోహనరావు కృషి గుడివాడకే గౌరవం తెచ్చినదని, బాల్ బాడ్మింటన్‌తో పాటు శ్రీ రామమోహనరావు కూడా పేరు కూడా గుర్తుకు రాగలదని అన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ తరఫున శ్రీ బి. వి రావు సన్మానపత్రం సమర్పించారు పట్టణంలోని వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు ప్రముఖులు పుష్పమాలలను సమర్పించారు.

చిన్ననాటి నుండి నేటి వరకు బాల్ బాడ్మింటన్ అభివృద్ధికి శ్రీ రామమోహనరావు చేసిన కృషిని ప్రశంసిస్తూ, మునిసిపల్ ఛైర్మన్ శ్రీ కటారి సత్యనారాయణరావు, పట్టణకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కోగంటి రాజాబాపయ్య, శ్రీ టి వి పురుషోత్తమరావు, డాక్టర్ ఎ. వి రాఘవయ్య, డా. ఎం కుటుంబరావు, ఆంధ్ర బాల్ బాట్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ బాలకృష్ణ, ఆలిండియా బాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ జయసూర్య, కార్యదర్శి శ్రీ హమీదాద్‌పాషా, శ్రీ టి ఎం. రంగాచారి, శ్రీ పి సత్యనారాయణమూర్తి, ప్రభృతులు ప్రసంగించారు. శ్రీ రామమోహనరావు తనకు చేసిన సన్మానమునకు కృతజ్ఞత తెల్పుతూ యీ ఆట అభివృద్ధికి తన శక్తికొలది కృషి చేయగల నన్నారు. శ్రీ ఎం. రామకృష్ణ వందన సమర్పణ గావించారు శ్రీ వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శన జరిపారు.

ఎవరు కౌరవులు? ఎవరు పాండవులు?

న్యూఢిల్లీ, జనవరి 13 ఎన్నికల చిహ్నానికి సంబంధించిన వివాదాన్ని మెజారిటీ సూత్రాన్ని బట్టి పరిష్కరించా లనుకున్న పక్షంలో మహా భారత గాథలోని కురు, పాండవ సంఖ్యా బలాన్ని, అధికార కాంగ్రెస్, పాత కాంగ్రెస్ పార్టీల ప్రస్తుత సంఖ్యా బలానికి ఉదాహరణగా గాని, లేక ఉపమానంగా గాని పేర్కొన వచ్చునా?

ఎన్నికల చిహ్నం వివాదంపై కమిషన్ విచారణలో పాత కాంగ్రెస్ వర్గానికి చెందిన ఒక పక్షి ఈ ధర్మ సందేహాన్ని లేవనెత్తి, పాండవులు కొద్దిమందే ఉన్నా, అధిక సంఖ్యాకులైన కౌరవులపై అంతిమ విజయం వారే సాధించారు కనుక, మెజారిటీ సూత్రం అర్థరహితమైనదని వాదించారు

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ సేన్ వర్మ, తమ తీర్పులో నిన్న ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి, మహా భారత గాథలోని ముఖ్యాంశం మెజారిటీ, మైనారిటీ సమస్య కాదని "యతో ధర్మ స్తతో జయ" అన్నదే (ధర్మం ఉన్నచోటనే విజయం ఉన్నది) మహా భారతం మనకు ఇచ్చే ముఖ్య సందేశమని ఉద్ఘాటించారు

అయితే ధర్మం ఇప్పుడు ఎవరి పక్షాన ఉందో, ఇకముందు ఎవర్ని వరించబోతున్నదో చెప్పగలవాడిని తాను కాదని, సర్వ ధర్మాలకు నిలయ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడే ఆవిషయాన్ని నిర్ణయించాలని ఆయన అన్నారు.

'శాసన సభాధిపతులు ఎన్నికల ప్రచారం చేయరాదు'

రాజాజీ ఉద్ఘాటన

మద్రాసు, జనవరి 13 . అసెంబ్లీ స్పీకరు కాని, ఎగువ సభ ఛైర్మన్‌కాని, పదవిలోఉంటూ ఎన్నికలలో ఏ పార్టీకి పనిచేయకూడదని, ఈ విధంగా చేయడం "ప్రజాస్వామ్య విరుద్ధమ"ని రాజాజీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు శ్రీ రంగారెడ్డి కొత్త కాంగ్రెసు పార్టీ తరపున ఎన్నికల ప్రచార బాధ్యతను నిర్వహించడాన్ని మండలి సభ్యులు ముగ్గురు అభ్యంతర పరచడం న్యాయమైనట్టిదేనని రాజాజీ 'స్వరాజ్య' సంచికలో వ్రాశారు.

ఎంతటి విషయ పరిజ్ఞానం లేనివారైనప్పటికీ, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని తొలగించి నియంతృత్వాన్ని ఏర్పరచడాన్ని కానీ కోరరు దేశానికి ఈ మధ్యంతర ఎన్నికలను ఎటు తెచ్చిపెట్టారో పరిశీలిస్తే ఆమెకు అవకాశ మిచ్చినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి పరిపాలన సాగుతుందో తేటతెల్లమవుతుంది"

"ఆర్థిక పరమైనట్టివి, ఇతర విషయాలు ఎన్నింటినో సమర్థవంతంగా నిర్వహించాల్సి వున్నది. బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించి పోయాయి. బెంగాల్‌లో జరుగుతున్న నేరాలు దేశాని కంతటికీ వ్యాపించే ప్రమాదం వున్నది దేశ వ్యవహారాలను నిర్వహించలేనని ప్రధాని బుజువు చేశారు. ఆమె ప్రధానిగా కొనసాగడం ప్రమాదకరం" అని రాజాజీ వ్రాశారు

లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలు "ప్రజాస్వామ్యాన్ని కోరేవారికి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనే వారికీ మధ్య జరిగే పోటీ" వంటిదని రాజాజీ అభివర్ణించారు

"హిట్లర్ ఇంగ్లాండుపై దాడి చేసినప్పుడు హిట్లర్‌ను ఓడించిన తరువాత అనుసరించే ఆర్థిక కార్యక్రమం మేమిటని ప్రజలు చర్చిల్‌ను ప్రశ్నించలేదు నియంతృత్వాన్ని ఓడించటమే ప్రస్తుతం దేశం ముందు ఉన్న సమస్య ప్రజలు హిట్లర్‌తో ముందు ఈ నియంతృత్వాన్ని పారద్రోలాలి" అని ఆయన వ్రాశారు.

సంక్రాంతికి ఇవే మా శుభాకాంక్షలు

క్రొత్త పండుగకు
మీకందరకు
క్రొత్త ఆనందం
రకరకముల
రుచికరమైన

దాస్‌ప్రకాష్
ఐస్‌క్రీమ్
మరల మరల ఆరగించి ఆనందించండి.

NAVIN

MYSORE STATE LOTTERY RESULTS

10-1-1971 న జరిగిన 12 వ డ్రా ఫలితములు

అన్ని సీరీస్‌లకు ఉమ్మడిగా బంపర్ బహుమతి రు. 2,50,000 టిక్కెట్ నెం "BW" 1876325

"BW" SERIES

FIRST PRIZE : Rs. 1,00,000
1429018
SECOND PRIZE : Rs. 50,000
1527428
THIRD PRIZE : Rs. 10,000
No of Prizes: Two
1657549 1440830
FOURTH PRIZE : Rs. 5,000
No of Prizes: Four
1075794 1232261 1346728 1822959
FIFTH PRIZE : Rs. 1,000
No. of Prizes Twenty
1027986 1355762 1584768 1770208
1051724 1442048 1601261 1792906
1182754 1459112 1627491 1852996
1255507 1566457 1672100 1955516
1290121 1577131 1734865 1988850
SIXTH PRIZE Rs. 500
No of Prizes: Fifty
Each ticket ending with the last five digits
03034 35936 58948 74142 90313
SEVENTH PRIZE Rs. 100
No. of Prizes; Five Hundred
Each ticket ending with the last four digits
0570 3703 3818 4348 9721

"BX" SERIES

FIRST PRIZE : Rs. 1,00,000
1254469
SECOND PRIZE : Rs. 50,000
1583817
THIRD PRIZE : Rs. 10,000
No. of Prizes Two
1200828 1265087
FOURTH PRIZE : Rs. 5,000
No. of Prizes: Four
1159064 1406897 1844644 1884256
FIFTH PRIZE : Rs. 1,000
No. of Prizes: Twenty
1004440 1217970 1625650 1888132
1051853 1380026 1644037 1919096
1159340 1446140 1767623 1936798
1189814 1506612 1837151 1987400
1206251 1526994 1845750 1993511
SIXTH PRIZE Rs. 500
No. of Prizes: Fifty
Each ticket ending with the last five digits
22041 30576 61199 67241 97112
SEVENTH PRIZE Rs. 100
No of Prizes Five Hundred
Each ticket ending with the last four digits
0386 3204 5468 6618 6636

"BY" SERIES

FIRST PRIZE : Rs. 1,00,000
1756199
SECOND PRIZE : Rs. 50,000
1935280
THIRD PRIZE : Rs. 10,000
No. of Prizes: Two
1744885 1834014
FOURTH PRIZE : Rs. 5,000
No. of Prizes: Four
1235317 1420707 1595156 1884220
FIFTH PRIZE : Rs. 1,000
No. of Prizes: Twenty
1047352 1169696 1250737 1617310
1059365 1184233 1348155 1721293
1103059 1185876 1352219 1727174
1115720 1207841 1405268 1937354
1166356 1209385 1459706 1992383
SIXTH PRIZE : Rs. 500
No. of Prizes: Fifty
Each ticket ending with the last five digits
00896 26433 46621 60289 78136
SEVENTH PRIZE : Rs. 100
No. of Prizes: Five Hundred
Each ticket ending with the last four digits
3527 6440 6659 8309 9174

"BZ" SERIES

FIRST PRIZE : Rs. 1,00,000
1620849
SECOND PRIZE Rs. 50,000
1732465
THIRD PRIZE : Rs. 10,000
No. of Prizes: Two
1309948 1906159
FOURTH PRIZE : Rs. 5,000
No. of Prizes: Four
1282054 1379087 1792266 1959269
FIFTH PRIZE : Rs. 1,000
No. of Prizes Twenty
1011090 1307319 1511587 1668856
1034111 1338209 1531261 1823360
1126626 1354862 1543977 1880466
1163424 1439103 1573355 1923327
1129579 1443889 1611834 1958544
SIXTH PRIZE Rs. 500
No of Prizes: Fifty
Each ticket ending with the last five digits
05202 53900 57331 60107 65736
SEVENTH PRIZE Rs. 100
No. of Prizes Five Hundred
Each ticket ending with the last four digits
1511 3660 4490 5541 6242

ప్రకటన

13 వ డ్రా 7-2-1971

బంపర్ బహుమతి రు. 2,50,000 అన్ని సీరీస్‌కు ఉమ్మడిగా
మొదటి బహుమతి రు. 1,00,000 ప్రతిఒక్క సీరీస్‌కు
రెండవ బహుమతి రు. 50,000 ప్రతిఒక్క సీరీస్‌కు
మరియు వేలాది యితర బహుమతులు, అసాధారణమైన కన్సొలేషన్ బహుమతులు

కె యం. రియాజ్, డైరెక్టర్, మైసూరు స్టేట్ లాటరీ, గవర్నమెంట్ ఆఫ్ మైసూరు.



JAWA MOTOR CYCLE ALLWYN REFRIGERATOR OR YEZDI MOTOR CYCLE REMCO RADIOS TOSHIBA REMCO TRANSISTORS

బహుమతులు తీసుకొను విధానం:

బంపర్ బహుమతులు, మొదటి, రెండవ, మూడవ బహుమతుల విజేతలు బెంగుళూరులో డైరెక్టర్ ఆఫ్ స్టేట్ లాటరీనుండి మాత్రమే లాటరీ టిక్కెట్లను యిచ్చి ప్రైజు డబ్బును పొందవలెను.

మైసూరు ప్రాంతంలో యితర బహుమతులు గెల్చుకున్న టిక్కెట్టుదార్లు సిండికేట్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు, విజయాబ్యాంక్, వైశ్యా బ్యాంక్ — వీటి బ్రాంచీలనుండి పొందవచ్చును.

మైసూరు రాష్ట్రేతర ప్రాంతాలలో బహుమతులు గెల్చుకున్న టిక్కెట్టుదార్లు తమతమ వారి ప్రైజు డబ్బును దిగువతెల్పిన బ్రాంచీలనుండి పొందవచ్చును

సిండికేట్‌బ్యాంక్ బొంబాయి (టార్డియో), ఢిల్లీ (ఆసఫ్‌అలీరోడ్డు), మద్రాసు (మౌంట్‌రోడ్డు), హైదరాబాద్ (నిజాం షాహీరోడ్), ఎర్నాకుళం, విజయవాడ (మెయిన్ బ్రాంచి), కోయంబత్తూరు (ఓపనకార స్ట్రీట్), మధురై, కాలికట్, బరోడా, సూరత్, నాగపూర్, పూనా, షోలాపూర్, సాంగ్లీ మరియు కలకత్తా.

వైశ్యా బ్యాంక్ — ధర్మవరం, హిందూపూర్, విజయవాడ, మదనపల్లి మరియు కదిరి (ఆం ప్ర.)

విజయా బ్యాంక్ — కన్ననూర్, కాలికట్, కొచ్చిన్, ఎర్నాకుళం, కాసరగోడ్, తెల్లిచేరి, తిరుచూర్, తిరువనంతపురం, ఉదకమండలం,

కన్సొలేషన్ బహుమతులు:

గెలుపొందిన బంపర్ బహుమతి టిక్కెట్టుకు మరియు ప్రతి సీరీస్‌లోను మొదటి ఆరు బహుమతులకు ముందు, వెనుక నెంబర్లకు కన్సొలేషన్ బహుమతులు ఇవ్వబడుతాయి.

కన్సొలేషన్ బహుమతులు సోల్‌సెల్లింగ్ ఏజెంట్లయిన మైసూరు సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, బెంగుళూరు—1 వీ. మండిమాత్రమే పొందవలెను. కన్సొలేషన్ బహుమతులు డ్రా అయిన అరవైరోజుల లోపల తీసుకోవలెను.

Sole Selling Agents:
MYSORE SALES INTERNATIONAL LTD., (Lottery Division)
'Hari Nivas', 36, Cunningham Road, Bangalore-1B. Tel 26713
Branches: Bombay Arun Chambers, Tardeo Main Road, Bombay-34 Tel 375204 New Delhi: 3E/1 Jhandewalan Extension, New Delhi-55 Tel. 564345 Madras 35/37, Thambu Chetty Street, Madras-1. Tel. 23692

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ఆంధ్రప్రభ

సంక్రాంతి అనుబంధం-2

ఉత్తరాయణ పుణ్యకాలం అంటే యేమిటి?

శ్రీ కుందుర్తి సత్యనారాయణమూర్తి

మా పిల్లలంతా చాలా హుషారుగా, సంక్రాంతి పండగ వచ్చిందని కేరింతాలు కొడుతూ, ఆడుతున్నారు. వాళ్లని చూడగానే, నాకుగూడ క్రొంగొత్త కాంతుల వీనుచు, సంక్రాంతి వచ్చినట్లుంది. మామిడితోరణాలు, కమ్మని వాసన లీనుతూ, మత్తెక్కిస్తుంటాయి ఎటువైపు జూచినా ప్రకృతి నూతన సింగారాధన జేయుటం కన్నులకు కొట్టవచ్చినట్లు కనిపిస్తూంటుం దీ, సంక్రాంతి పర్వంలో.

ఈ పండగ విషయాన్ని విస్తారంగా జూచిస్తే, ధనుర్మాస వ్రతమనే, పేరుతో దీక్షగా, యీ మార్గశిర మాసంలో, విష్ణ్వారాధన జేయుట యని గోచరిస్తుంది. సంక్రాంతి యనగా సంక్రమణకాలం. సూర్య చంద్రాదులు క్రొత్తరాసులలో ప్రవేశిస్తారు అయనములు మారి క్రొత్త అయనములు, రాసులు మారి, క్రొత్త రాసులు వచ్చి చేరు సంధి కాలమునకు సంక్రమణం, లేక, సంక్రాంతియని పేరు. దక్షిణాయన మంతమై యుత్తరాయణము ప్రవేశించును రవి, ధనురాశినుండి, మకర రాశిలో ప్రవేశించు కాలము — సంక్రాంతి పుణ్యకాలము

ఉత్తరాయణ, దక్షిణాయనములుగా ప్రసిద్ధికెక్కియున్నవి

ఉపనిషత్తులలో, ప్రాణశక్తి—పితృస్థాన సూర్యునిగను, మనశ్శక్తి మాతృస్థాన చంద్రునిగను, జేర్కొనబడి ప్రశంసింపబడి యున్నవి సకల భూతరాశుల యందు, సూర్యచంద్రులు, ప్రత్యక్ష దైవములై, యలరారు చున్నారు. ప్రతి జీవిలో, సూర్య చంద్రనాడులు, చలనములో నుండుటయు విదితము ఈ రెండు శక్తులొకదాని నొకటి, ప్రబోధింపచేయ ప్రయత్నించును అందుచే, బాహ్య ప్రవృత్తి, పరిణామమున కను గుణ్యముగ, — అంత: ప్రవృత్తి — అధికతను, యల్పతను, సాంద్రతలతో, ప్రతి వృత్తిలో, మార్పు జెందుచుండును.

సూర్యుడు, కర్కాటక రాశి, ప్రవేశించినది, మొదలు, మకరరాశి ప్రవేశ పర్యంతము దక్షిణాయనము. ఈ దక్షిణాయనమునందు, సూర్యగతి, యవరోహణ మార్గమై యలరారును. అపుడంత: పరిణామములలోనై, యవిద్యా పాటవ మెక్కుడై, చంద్ర ప్రభావముతో భాసిల్లు చిత్త చాంచల్యమే ప్రధానమై ప్రతి జీవియందు యొప్పును ఆ కారణము వల్ల, యీ దక్షిణాయనము—కృష్ణపక్ష మార్గమనియు, ధూమాది మార్గమనియు చెప్పుదురు. ఈ కర్మ మార్గ ప్రవృత్తి, నరకాది వాసనారూపమునందు, పితృయాన మార్గమయ్యెను

దక్షిణాయన పుణ్యకాలము కన్న, యుత్తరాయణ పుణ్యకాలము విశిష్టమైనదని మన హైందవ సాంప్రదాయం వక్కాణించుచున్నది. సూర్య చంద్రాదులు ప్రత్యక్ష దైవములు. వీరిని, కాలపురుషు లందురు. ఈ కాలపురుషుల, యవయవ వ్యాపములే, యీ ద్వాదశ రాసులు.

శ్వేతాశ్వతరోపనిషత్తు—4 5.

"అజ్ఞామేకాం, లోహిత, శుక్లకృష్ణాం బహ్వీ ప్రజా పృజమానాం, సరూపా:"

ఈ కాల పురుషులనే, ప్రాణము, మనస్సు అందురు. మనస్సు, త్రిగుణాత్మక శక్తివంతి. జీవాత్మ బ్రహ్మైక్యము యొక్క, చిత్కళయై, యున్నది ఆ కారణమువల్ల ప్రాణ మనోరూపములు "ఆరోహణ, అవరోహణ, క్రమగతుల, ఉత్తర దక్షిణ మార్గముల, పితృయాన, దేవయాన సంకేతములచే, జీవాత్మ సంచరించుచున్నది. అందువల్ల పుణ్యకాలపూర్వ — గతుపగతులు —

పిమ్మట, సూర్యుడు మకర రాశి గతుడైనపుడు — ఆత్మ తనయుచ్చ స్థానమైన మేషరాశిని పొంద సమీపించుటచే, దీనిని దేవయాన మార్గమందురు. తన ప్రకాశవశమున, యవిద్యా జ్ఞానక్రియల ఖటాబంచలుజేసి, పరబ్రహ్మ ఫలావాప్తిని యీ జీవుల కందింప జేయునని మన యుపనిషత్తులు విశదీకరించియున్నవి. ఆ కారణమువల్ల భీష్మాదు లీయుత్తరాయణ పుణ్యకాలమందు తమ యసువుల బాసిరి. ఆ కాలమును మకర సంక్రమణ మందురు. స్వర్గద్వారము లీ

'అహో మధురమాసాం దర్శనం' — శ్రీ ఎన్. ఎస్. శర్మ

పుణ్యకాలమందు తెరచి యుంచబడు వందురు.

భోగిమంటలు వేసి భోగిపండుగ నాడు — అభ్యంగనాది, బాహ్య శౌచాది క్రియలన్నియు జేయుట, యంతరంగ మనోమాలిన్యమును విసర్జించు క్రియా సూచకమని చాటుచున్నది. అవిద్యా కామ కర్మాది దహనమే, యీ భోగిమంటల సంకేతము.

మరునాడు "పొంగ"లను నామాంతరముతో వెలయు మకర సంక్రాంతి దినమును పుణ్యదినముగా నెంచి, పితృతర్పణాదికముల జేసి పితృదేవతల "యుత్తమ" గతులకై ప్రార్థించుట వైయ్యక్తికముగా మనము జూచుచున్నాము. పైశాచిక ప్రవృత్తిని నివృత్తి త్రికై, కూష్మాండ, వస్త్రాది దానములు జేయుట, ఆ చారము.

స్త్రీలకు వేదాంత శ్రవణ సాధనా కలాపము లావలం దుర్లభములగుటచే, "సావిత్రి గౌరి" — నోముల దీక్షగా జేయవలెనని నిర్ణయింపబడినది. ఆబాల గోపాలము యొక్క శ్రేయోభివృద్ధికై గొబ్బిపూజలు, ధనుర్మాస వ్రతములు, విష్ణ్వారాధనలు, సస్యలక్ష్మి పూజలు, గోపూజలు, దానధర్మములు జేయుచుంట యీ పండుగ యొక్క ముఖ్య విశిష్టతయై యున్నది.

సూర్యునితో కలసియున్న "సన్మాత్ర" వస్తువును గుర్తింప వీలగు కాలమగుటచేతను యీ గుర్తెరిగింపు పురుషార్థములలో ప్రశస్తమైన దగుట వల్లను,

"బ్రహ్మ—ప్రకృతి, బొమ్మ—వికృతి" యగుటచే యీ చిహ్నమును — బొమ్మనుండి, బ్రహ్మను గుర్తించితి మన్నట్లు "బొమ్మల పండుగ"ను, సంక్రాంతి పర్వములో జేయు టొక మహోత్కృష్టమైన విషయము.

రంగోలియను, ముగ్గుల పండుగగా, పెద్దయెత్తున మన యుత్తర దేశములో (మిగతా 2 వ పేజీలో)

అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులకు మా సంక్రాంతి శుభాకాంక్షలు!

అశేష ప్రజానీకాన్ని ఆకర్షిస్తున్న
పూర్తిరంగుల చిత్రం జగపతి ఆర్ట్ పిక్చర్స్
దసరాబుల్లోడు
పద్మశ్రీ నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రకళ మొ॥
నిర్మాత-దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ B.Sc.,
మాటలు పాటలు. ఆచార్య ఆత్రేయ సంగీతం కె.వి.మహదేవన్
కెమెరా. ఎస్. వెంకటరత్నం W.I.C.A.

మా రాబోవు చిత్రాలు

మాధవీ కంబైన్స్ వారి
సుపుత్రుడు
పద్మశ్రీ నాగేశ్వరరావు
గుమ్మడి, పద్మనాభం, లక్ష్మి, అంజలి
సంగీతం కె వి మహదేవన్
దర్శకత్వం. తాతినేని రామారావు
నిర్మాతలు జి.రాజేంద్ర ప్రసాద్
జె సుబ్బారావు

బాబూ పిక్చర్స్
బంగారుతల్లి
జగ్గయ్య శోభన్ బాబు, కృష్ణంరాజు
నాగభూషణం, జమున, రమాప్రభ
సంగీతం. రాజేశ్వరరావు
నిర్మాతలు: సి హెచ్ హరిబాబు
ఎన్ శేషగిరిరావు
దర్శకత్వం తాపీ చాణక్య

నటీం ఎంటర్ ప్రైజస్
మూగప్రేమ
శోభన్ బాబు, వాణిశ్రీ, విజయలలిత
మాటలుపాటలు: ఆత్రేయ
నిర్మాత: ఎస్. ఎస్. భట్
దర్శకత్వం. జి రామినీడు

అనురాధ ఆర్ట్ ప్రొడక్షన్స్
అనూరాధ
ఎస్ వి.రంగారావు. కృష్ణ
కృష్ణంరాజు, విజయనిర్మల
సంగీతం కె వి మహదేవన్
నిర్మాత ఎస్.వి.ప్రభాకరరెడ్డి
దర్శకత్వం. పి.చంద్రశేఖరరెడ్డి B.A.,

రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్
జాతకరత్న మిడతంభొట్లు
కాంతారావు. పద్మనాభం
గీతాంజలి. రమాప్రభ
నిర్మాత బి పురుషోత్తం
స్క్రీన్ ప్లే-దర్శకత్వం పద్మనాభం

మాధవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
ప్రొడక్షన్ నెం 1
ఎస్ వి రంగారావు
శోభన్ బాబు కాంచన
సంగీతం: ఘంటసాల
నిర్మాత . ఎ ఎస్ ఆర్. ఆంజనేయులు
దర్శకత్వం పి సాంబశివరావు

నవభారత్ మూవీస్
ప్రొడక్షన్ నెం 1
పద్మశ్రీ నాగేశ్వరరావు
సావిత్రి, కాంచన, మొదలుగువారు
సంగీతం టి. చలపతిరావు
దర్శకత్వం. తాతినేని రామారావు
నిర్మాతలు. వి.వి. సుబ్బారావు
పి.ఎస్ ప్రకాశరావు
నిర్వహణ ఎ.పూర్ణచంద్రరావు

రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
తదుపరి చిత్రం
(పూర్తి రంగుల చిత్రం)
పద్మశ్రీ నాగేశ్వరరావు మొ॥
నిర్మాత:
తమ్మారెడ్డి కృష్ణమూర్తి

చిత్రకల్పన
ప్రొడక్షన్ నెం 2
(పూర్తి రంగుల చిత్రం)
పద్మశ్రీ నాగేశ్వరరావు
దర్శకుడు బాపు
రచన. ముళ్ళపూడి వెంకటరమణ
నిర్మాత. ఎన్. ఎస్. మూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం వారి
శ్రీవేంకటేశ్వర వైభవం
నిర్వహణ
ఎమ్. చంద్రమౌళిరెడ్డి
(ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)

ఫల్గుణా వారి
జగత్ జంత్రీలు
నిర్మాతలు
పి. వి కామేశ్వరరావు
కె. రాఘవ
దర్శకత్వం
పి. లక్ష్మీదీపక్

సత్య చిత్ర వారి
ప్రొడక్షన్ నెం 1
జమున, శోభన్ బాబు
నాగభూషణం
దర్శకత్వం
కె ఎస్ ప్రకాశరావు
నిర్మాతలు
ఎస్ వి.వి సత్యనారాయణ
గిరిబాబు.

Lakshmi
లక్ష్మీ ఫిలింస్
విజయవాడ, గుంతకల్, సికిందరాబాద్
LAKSHMI

సంక్రాంతి శుభాకాంక్షలు!

శ్రీ పద్మావతీ ఫిలిమ్స్
అందరికి మొనగాడు
కృష్ణ, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, రాజబాబు, భారతి
వెన్నిరాడైనిర్మల, విజయలలిత
సంగీతం KV మహదేవన్, కెమెరా V.S.R స్వామి
నిర్మాత, దర్శకుడు
ఎం. మల్లికార్జునరావు

శ్రీ కల్పన చిత్ర
సోమరిపోతు
చలం, చంద్రమోహన్, వెన్నిరాడై నిర్మల
జ్యోతిలక్ష్మి...... సంగీతం: G.K వెంకటేష్
దర్శకత్వం వి.రామచంద్రరావు B.A (HONS)
నిర్మాత. K.V.K. బాబూరావు

Y. కన్నయ్య సమర్పించు
S.B.R. పిక్చర్స్
నాతమ్ముడు
జగ్గయ్య, శోభన్ బాబు, నాగభూషణం, నాగయ్య
అల్లురామలింగయ్య, రాజబాబు, చంద్రమోహన్
భారతి, మాలిమాల, ఛాయాదేవి, జ్యోతిలక్ష్మి
సంగీతం పెండ్యాల, రచన. ఆత్రేయ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం KS ప్రకాశరావు నిర్మాత S భాస్కరరావు

సంజీవిని ఫిలిమ్స్
ప్రొడక్షన్ నెం-2
కాంతారావు, కృష్ణ, రాజబాబు, ధూళిపాళ
రాజశ్రీ, సంధ్యారాణి
సంగీతం విజయకృష్ణమూర్తి
దర్శకత్వం K.S.R. దాసు

శ్రీ సరస్వతి చిత్ర
కథానాయకురాలు
శోభన్ బాబు, నాగభూషణం, రాజబాబు
వాణిశ్రీ, ఛాయాదేవి, అల్లురామలింగయ్య
సంగీతం: A A రాజ్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం గిడుతూరి సూర్యం
నిర్మాతలు గిడుతూరి సూర్యం-నల్లా వెంకటరావు

బసంత్ పిక్చర్స్
శ్రీకృష్ణలీల
(పూర్తి గేవా కలర్ చిత్రం)
నిర్మాత-దర్శకుడు హోమీ వాడియా
మాటలు; పాటలు: ఆరుద్ర

నీలా ప్రొడక్షన్స్
అడవి వీరులు
(పూర్తి పంచరంగుల చిత్రం)
కాంతారావు, విజయనిర్మల, రాజశ్రీ
రచన: ఆరుద్ర, సంగీతం K.V. మహదేవన్
దర్శకత్వం
P. సుబ్రహ్మణ్యం

రవి చిత్ర ఫిలిమ్స్
ప్రొడక్షన్ నెం-3
విజయలలిత, సత్యనారాయణ
విజయశ్రీ, రాజబాబు
సంగీతం సత్యం
దర్శకత్వం KVS కుటుంబరావు నిర్మాత Y.V రావు

సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్
ప్రొడక్షన్ నెం-2
నటరత్న-పద్మశ్రీ N.T. రామారావు, వాణిశ్రీ
దర్శకత్వం K. హేమాంబరధరరావు

విజయవంతముగా ప్రదర్శింపబడుచున్న చిత్రాలు

రవి ఆర్ట్ థియేటర్స్
ఒకే కుటుంబం
నటరత్న, పద్మశ్రీ, N T రామారావు, కాంతారావు
నాగభూషణం, అల్లు రామలింగయ్య, నాగయ్య
రాజశ్రీ, లక్ష్మి, C.H. నారాయణరావు
సంగీతం: కోదండపాణి
దర్శకత్వం A భీమ్ సింగ్

సుప్రజా పిక్చర్స్
కలాడిసింగన్న
S.V. రంగారావు, నాగభూషణం, రాజబాబు
వాణిశ్రీ, విజయలలిత, కాంచన (జూ)
సంగీతం-కోదండపాణి, దర్శకత్వం: I.N. మూర్తి
నిర్మాతలు: I.N. మూర్తి-T.R. చక్రవర్తి

FILM BUSINESS
PP
ది పూర్ణా పిక్చర్స్ (ప్రై) లిమిటెడ్
విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, గుంతకల్, మద్రాసు.

NAVRANG

కథానిక :

కోరిక తీరిన వేళ

శ్రీమతి అక్కల సరస్వతీ బాబూరావ్

''...వి రంగీ ఆడే నిలబడిపోయావ్?'' ...సెంటే రంగి రావటం లేదని తెలిసి గంగులు వెనక్కి తిరిగి ... నిలబడి చూస్తున్న రంగిని పిలిచాడు

' అది చూడు మావా! ఆ పెర్లిన్ కోక ఎంత బాగుండాదో '' లేత నీలం రంగు చీరె వంక కన్నార్పకుండా చూస్తూ అంది రంగి

''అవును. బాగుండాది నువ్వే కట్టుకుంటే మరింత బాగుంటది '' దిగులుగ అన్నాడు గంగులు

''ఏడచూసినా పెర్లిన్ కోకలే. ఉన్న ... పదికడితే వదనక ఓటి కొంటానికి ... లేదాయె.'' నిట్టూర్చింది రంగి

గంగులు మనస్సు చివుక్కు మంది

ఏనాడూ ఏమీ లేమిని గూర్చి విచారించని రంగి యిలా అన్నదంటె ఆ చీరె దాని మనస్సు నెంత ఆకర్షించిందో !

''ఈడె వుండు ఇప్పుడె వస్తా''.

కొట్లోకి వెళ్తున్న భర్తను చిత్రంగ చూస్తూ నిలుచుంది రంగి.

గంగులు పైన వ్రేలాడ గట్టిన ఆ నీలం చీరె చూసి ఏదో అడుగుతున్నాడు తర్వాత దిగులు ముఖంతో వచ్చి అన్నాడు

''ముప్పై రెండు రూపాయిలంట''

''అబ్బో శానా ఖరీదు''

''రాయే పోదాం. సినిమా యేళ అయిపోతంది ''

మాట మార్చాడు గంగులు.

రంగి ఏమీ మాట్లాడలేదు. గంగులు వెంట నడిచింది. దారిలో గంగులు పదిపైసలు పెట్టి మల్లెపూల దండ కొని యిచ్చాడు. రంగి అది తలలో పెట్టుకొనేటప్పుడు ఎప్పటిలా దాని కళ్ళు తళుక్కు మనలేదు.

''ఏందే ఏలోకంలో వుండావు? అరగంట బట్టి పిలుత్తుంటె పలక్కున్నావ్?''

గంగులు దగ్గరగ వచ్చి అనటంతో ఉలిక్కి పడింది రంగి.

''ఏందే ఆ ఉలికిపాటు? ఆ ఆలోచన?''

''ఏం లేదు మావా. ఏం గావాల?''

''అరగంట నుండీ గొంతు తడుపుకోటానికి మంచినీళ్లు అడుగుతున్నా.''

లేచి నీళ్ళు తెచ్చి అందించింది.

''రంగీ'' గోముగ పిలిచాడు.

''వూ''

''ఏందే ఆలోచిత్తుండావ్''.

''ఏం వుంటది మావా? ఏం లేదు.''

''నాకు తెల్దనుకున్నావేమిటి? నీ మనస్సంతా ఆ కోకమీదే వుండాదిలే.''

'' . . . . ''

''రంగీ. ఆ కోక నీకు కొనిపెడతాలేవే. నాలుగు నాళ్ళ ఆగు.''

'ఏలా కోళవా మావా?''

''ఛత్. ఏళాకోళమేంది? నిజంగ కొంటానే'', నవ్వింది రంగి.

''ఏందే అట్టా నవ్వుతావ్. నే కొననవేనా?''

''కాదు మావా. కొనవని కాదు. కొనలేవని.''

''ఏం కాదు. ఎట్టాగైనా నీకా కోక కొని తీర్తా—నువ్వు కట్టుకొని తీర్తావు.''

ఆరోజు తర్వాత రంగికి గంగులుతో తీరికగ కబుర్లు చెప్పుకోవాలంటె పడటమే లేదు. వాడిప్పుడు చాల బిజీగ కనిపిస్తున్నాడు. మామూలుగ అయిదున్నర గంటలకు ఇల్లు చేరి స్నానంచేసి ఆరు బయట నులక మంచంలో పడుకొని ఆకాశం చూడటం గంగులుకి అలవాటు; ఆ ప్రొద్దే మావ ప్రక్కన కూర్చొని తీరికగ కబుర్లు చెప్పటం రంగికి సరదా.

కాని ఇప్పుడు గంగులు అలా అయిదున్నరకే వచ్చినా మళ్లీ హడావిడిగ వెళ్తున్నాడు.

రాత్రివేళల్లో మరలో పనిచేస్తే రోజుకి మూడు రూపాయలు వస్తవని ప్రక్కనుండే పోతరాజు చెప్పాడు. పోతరాజుకి అయిదుగురు పిల్లలు. అప్పుడప్పుడు డబ్బుకు మరీ ఇబ్బందిగ వున్నరోజుల్లో పోతరాజు వాడి భార్యకూడ అలాగే సంపాదిస్తూ వుంటారు.

మొదట్లో రంగికి రెండురోజులు అతడు ఎక్కడికి వెళ్లేదీ తెలియక పోయినా మూడో రోజు తెలిసిన తర్వాత ఇక వూరుకోలేదు. భోజనం చేసి బయల్దేరుతున్న గంగుల్ని ఆపింది.

''మావా. నాకు తెలియ కడుగుతాను రేత్రి గూడ పన్జేసి నీ వళ్ళు చెడగొట్టుకోవాలని చూస్తుండావా?''

''నాను ఇనపముక్కనే నాకేటి అవదు.''

''ఏటీ ఎందుకవదు?'' రేత్తిళ్ళ ఇట్టా నిద్రకాస్తే రోగం రాక ఏమవుద్ది? అసలు నువ్వు మరకెందు కెళ్లాల? పగలు వచ్చిందేదో సరిపోక పోనాదా? మన కేవన్నా బిడ్డా పాపా? మన రెండు పాణాలు బతకలేకపోవులే. ఇక యెళ్లవాక. మానెయ్.'' గట్టిగానే కసురు కొంది రంగి.

''అది కాదే..''

''ఏది కాదు మావా నువ్విట్టా సేసావంటె నేనసలు ఈడ వుండను పో. ఆ!'' గారాలు పోయింది రంగి.

''అవునే రంగీ. ఈ యాల మనంయి రెండు పాణాలు. నిజవే. బతక్కపోవు. ఎల్లకాలం ఇట్టనే వుంటామా. రేపు మనకూ బిడ్డా పాపా కలుగుతారు. ఆనాటికి కావాలన్నా సంపాదించే శక్తి వుంటదో వుండదో! ఏ కాలో సెయ్యో నొస్తే ఏడనుండి వస్తది డబ్బు? అందుకేనే మడిసి బాగుండగానే నాలుగు డబ్బులు కూడేసుకోవాలి. ముందు సూపుండాలి.''

''అన్నింటికీ భగవంతుడే వున్నాడ్లే మావా. నువ్వు వుట్టుకి ఇలా పోక.''

''అట్టా అంటే ఎట్టనే?'' రంగి దగ్గరగ వస్తూ అన్నాడు గంగులు.

నర్తకి రామప్పదేవాలయ శిల్పం — 'లత'

''ఏమా రంగి ఏమా మంచిది. ఇటునూడు నా మాటను. ఏగలు డబ్బు తిండికి రేత్రి డబ్బు కూడెయ్యటానికి సరిపోనా?'' రంగి రెండు బుగ్గలు ప్రేమగ నిమిరి గుమ్మం దాటాడు గంగులు.

• • •

ఆరోజు రంగికి ఒక ప్రక్క [illegible] కలిగినా మరొక ప్రక్క చాల కోపంగ వుంది. దానికి కారణం ఉదయం నుండి గంగులు కన్ను తెరవక పడి వుండటమే జ్వరంతో వళ్ళు కాలిపోతోంది కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న రంగి అతడి నుదుటిపై గుడ్డ తడిపివేసింది. మంచం ప్రక్కనే కూర్చుని మాటి మాటికి వళ్ళు తాకి చూస్తోంది పది గంటలు కావస్తున్నా గంగులు కళ్ళు తెరవలేదు.

రంగి ఇక నిలబడలేకపోయింది.

కొంగున చిల్లర ముడివేసికొని అక్కడి వాళ్ళందరికీ మందులిచ్చే ఆచారి దగ్గరకు వెళ్లింది. యాభై పైసలు తీసికొని అత డిచ్చిన మాత్రలు తెచ్చి భర్తచేత మింగించింది.

అయినా ఏమీ లాభం కనిపించలేదు. రంగి అలాగే మంచానికి అంటుకు పోయి కూర్చుంది.

ప్రొద్దు వాలుతుండగ ఇరుగు పొరుగు వచ్చి రంగిని కేకలేసి బలవంతంగ నాలుగు మెతుకులు మింగించారు

ఈ హడావిడికి ఒక్కసారి కళ్ళు తెరిచి అందర్నీ చూసి మళ్లీ మగతగ పడుకొన్నాడు గంగులు.

మరుసటి రోజు రంగి ఇక వూరుకోలేక పోయింది. ప్రక్క వీధిలో వున్న డాక్టర్ని తీసుకు రావాలని బయల్దేరింది. డాక్టరు రావాలంటే డబ్బు కావాలి. ఎలా?

గంగులు తన రాత్రి సంపాదనంతా వేరే దాస్తున్నాడు. అందులోనుండి ఒక్క రూపాయ తీస్తుంటే రంగి చేయి వణికింది.

ఆ డబ్బును ఎంత అవసరంలో కూడ తీయడానికి ఒప్పుకోలేదు గంగులు.

అయినా రంగి సాహసించింది.

దాని దృష్టిలో మావకంటె ఎక్కువయ్యింది ఏదీ లేదు మరి !

అలా అయిదు రూపాయలతో మొదలైన డాక్టరు ఫీజు మూడోనాడు గంగులికి జ్వరం తగ్గే టప్పటికి పదిరూపాయిలై కూర్చొంది.

నాలుగో రోజు రంగి మందుసీసా, రెండు బత్తాయి పళ్లతో ఇంటికొచ్చేసరికి గంగులు మంచంపై కూర్చుని వున్నాడు ప్రశాంతంగ.

రంగి కొండెక్కినంత సంబర పడింది.

''అబ్బ! మావా! మూణ్ణాళ్ళు మూడు యుగాలు లాగుండది నాకు. ఎంత జడిసి పోయాననుకొండావ్?

''ఏటికే జడగారు? నాను ఏమై పోతాను?''

''ఏటీ అయిపోగూడదనే గందా.''

మావ వళ్ళు ఆప్యాయంగ తడిమింది. ప్రక్కనే కూర్చొని పండు వలిచి తినిపించింది.

చాలసేపటి తర్వాత గంగులు అడిగాడు.

''రంగీ. డాకటేరుకీ, మందుకీ డబ్బు ఏడదే'' అని.

''ఏడదోలే. నీక్కాస్త తగ్గింది గందా. తొంగో. డబ్బుదేం వుందిలే?''

''అదే గాదడిగే. చెప్పు. ఏరు దెచ్చినావు?''

రంగి భయపడుతూ వాడి కళ్లల్లోకి చూసింది.

''మావా'' అంది భయంగ.

''ఏంది? చెప్పవే?''

''నువ్వు తిరుతవేమోనని.''

''ఆహ. చెప్పసే'' వినుక్కొన్నాడు గంగులు.

రంగి చెప్పింది భయపడుతూనే. గంగులు ఉగ్రుడయ్యాడు.

'నిన్నాడబ్బు ఎవడు ముట్టమన్నా'డన్నాడు. 'నీకు మొగుడి మాటంటె లెక్కలేదో'న్నాడు. ఇంకా చాల అన్నాడు.

అన్నీ విని ఎదురు చెప్పకుండ భరించింది రంగి. అయినా దానికి అది చేసిన పని తప్పెలా అయిందో తెలియలేదు.

తర్వాత గంగులు కోపంగ లేచి పాతిక రూపాయిలలో మిగిలిన పదిహేను తెచ్చి తన తలక్రింద పెట్టుకొని పడుకొన్నాడు.

భర్త ప్రవర్తన వింతగ దోచి చిత్రంగ చూస్తూ నిలుచుంది రంగి.

ఆరోజు మరి డాక్టర్ రాలేదు.

ఆ మర్రోజు ఇంట్లో ఎక్కడా డబ్బు లేదు. గంగులి పథ్యానికి కూర తెస్తానికని రంగి ఎంత అరిచి గీ పెట్టినా ఆ డబ్బులో నుండి యివ్వలేదు సరికదా పైగా అన్నాడు:

''కూర లేంది నీకు ముద్ద దిగదా ఏంది? గంజి పోసికొని తిందాం. కాకపోతే బుడ్లో కారం ఏసుకొని తిందాం'' అన్నాడు.

అన్నట్లుగానే కారం ముద్దలతో భోంచేస్తున్న భర్తను చూస్తుంటె రంగి కళ్ళ నీళ్లతో నిండిపోయినయి.

అప్పుడు గంగులు దాన్ని ఆప్యాయంగ దగ్గరకు తీసికొని ''ఏందే పిచ్చిదాన! ఏటి అంటె ఏవే? నువ్వు పెళ్ళే దానవున్నావ్? నీ చేతిలోనే వుంది మగత్యం'' అన్నాడు తృప్తిగ.

ఇంత అవసరంలో కూడ వాడుకోనివ్వని ఆ డబ్బుమీద కసిపుట్టింది రంగికి ఆక్షణాన.

పదిహేను రోజుల తర్వాత ఒకరోజు చాల హుషారుగ ఇంటికి వచ్చాడు గంగులు. చేతిలో కూరబుట్ట, ప్యాకెట్టు నులక మంచంపైకి విసిరి 'రంగీ', 'రంగీ' అంటూ ఆనందంగ కేకలు పెట్టాడు.

''వస్తుండా మావా'' అంటూనే వచ్చింది రంగి. అప్పుడే స్నానం చేసి వచ్చిన రంగి ముఖం మీద జుట్టుమీద అక్కడక్కడ నీటి తుంపరలు ముత్యాల్లా నిలిచినయి. ఎర్రటి నేత చీరెలో కడిగిన పగడంలా వుంది రంగి.

''ఏటి మావా? అట కేక లెట్టినావ్?'' అంది తనవంకే చూస్తున్న గంగులుతో.

''ఇదో'' ప్యాకెట్టు అందించాడు

విప్పి చూసిన రంగి కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో మెరిసిపోతున్నయి.

''మావా'' అంది ఆర్ద్రంగ.

''ఏందే పిచ్చి మొఖమా? పోయి ఆ కోక కట్టుకురా.'' వాడి ముఖంలో కోటి సామ్రాజ్యాలు గెలిచిన కాంతి వుంది.

రంగి కళ్ళు ఆనందంతో నీళ్ళు నిండుకొన్నయి! అది కోరిన చీరె! కావాలని మనసు పడిన పెర్లిన్ చీరె! అదే చీరె. లేత నీలం రంగు పెర్లిన్ చీరె!

ఇప్పుడు తనది! తను కట్టుకొంటుంది.

ఆప్యాయంగ చీరెను మరోసారి చేతితో తడిమి చూసుకొంది. అదే రంగు సాటిన్ జాకెట్టు మెత్తగ విగాగడలా వుంది దాని చేతికి !

చీరె, జాకెట్టు తీసికొని లోపలకు వెళ్లింది కుక్కి మంచంలో కూర్చుని చుట్ట అంటించాడు గంగులు

కళ్ళు నిండుగ ... ఆర్ద్ర ... లేత నీలం రంగు పెర్లిన్ చీరె !

తనకు దగ్గరగ వచ్చిన రంగిని మరింత దగ్గరకు తీసికొన్నాడు గంగులు! మెత్తటి రంగి జాకెట్టు మృదువుగ తగిలింది వాడి చేతులకు. రంగిని కొంచెం దూరంలో నిలబెట్టి చూచాడు గంగులు.

రంగి! తన రంగి!! ఎంత అందంగ వుంది. గర్వపడ్డాడు వాడు.

''మావా''

''వూ''

ఆనందంగ అలాగే చూస్తూ అన్నాడు.

''కోక ఎలా కొన్నావ్?''

''ఓస్. అదా'' నవ్వాడు వాడు తృప్తిగ.

''మరి రాత్రిపని మొదలెట్టింది ఈ కోక కోసం డబ్బుకూ డెయ్యటా నికేనా.

''ఈ కోకకోసం రాత్రి పనికెళ్లి, వళ్ళు చెడగొట్టుకొని జ్వరం తెచ్చుకొని వచ్చానికి కూడ కూర కొన నియ్యకుండ దాచిన డబ్బుతో నాకు కోక కొన్నావా? హవా! నేనెంటె ఎంత ప్రాణంనీకు?'' ఇలా ఎన్నో అందామను కొంది రంగి.

కాని ''మావా'' అన్న మాట మాత్రమే గొంతు దాటింది.

ఆ పిలుపులో జాలి, ప్రేమ, గౌరవం, కృతజ్ఞత అన్నీ వినిపించినయి గంగులుకి. ఆప్యాయంగ రంగిని దగ్గరకు తీసికొని అన్నాడు.

''బుట్టలో రొయ్యలున్నయి. తొరగ వంటచెయ్యి సినిమాకు బోదాం ''

''అట్టనే. కూడొండేసినా. కూర ఇప్పుడే జేస్తా.''

''నా కిష్టమని రొయ్యలు తెచ్చాడు మావ. నానంటె మా చెడ్డ పాణం'' బుట్ట చేతిలోకి తీసికొని వెళ్తూ మరోసారి గర్వంగ అనుకొంది రంగి.

ఏటికెళ్లి స్నానంచేసి వస్తున్న గంగులుకి తన ఇల్లంతా జనంతో నిండి కోలాహలంగ వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. గబగబ అడుగులు వేస్తూ వస్తున్న వాడికి పోతరాజు ఎదురు వచ్చి కౌగలించుకొని

''మా లచ్చిమి ఎళ్లిపోతందిరా.'' అన్నాడు దుఃఖంతో. ఒక్క అంగలో ఇంట్లో కొచ్చి పడ్డాడు గంగులు. ఒళ్లంతా కాలి భయంకరంగ వున్న రంగి కొన వూపిరితో పడి వుంది ఒక ప్రక్క. మరో ప్రక్క కాలి మసి అయిన కొత్త పెర్లిన్ చీరె.

గంగులి గుండె ఒక్కసారి ఆగిపోయి నట్లయింది.

''రంగీ'' దగ్గరగ పరిగెత్తాడు.

బలవంతంగ కళ్ళు తెరిచింది రంగి.

ఆ కళ్లల్లో నీళ్లు. ఏదో చెప్పాలనే ప్రయత్నం. చెపుదామనే ఆశ.

కాని ఏమీ చెప్పలేక పోయింది.

రెండు క్షణాలా గంగులి ముఖంలోకి చూసిన కళ్ళు శాశ్వతంగ మూతపడినయి.

''కొత్త కోక. అందులో పెర్లిన్ కోక. అంటుకోగానే భగ్గుమంది. ఆర్పటానికి వల్ల కాలేదు.'' అంటుంది ప్రక్కన మంగమ్మ.

''రంగి కేక వినగానే ఉరికొచ్చాం. ఆ కాడికే కోకా, రెయికా అంటుకు పోయినయి. ఎందరొచ్చి ఏం లాభం? రంగిని బతికించలేకపోయాం. అదే మామూలు కోక అయితే అట్టా మండకపోను.'' పోతరాజు చెపుతున్నాడు.

రంగి కావాలని కోరిన కోక !

రంగి మనసుపడిన కోక !

రంగి ప్రాణాలు తీసినకోక!

ఆకోక కోసం తానెంత కష్టపడ్డాడు?

చమడోడ్చి డబ్బు ఎలా కూడబెట్టాడు ?

కూటిలోకి కూర కొనకుండ కూడేసిన డబ్బు.

ఆ డబ్బుతో కొన్న కోక.

ఆ కోకతో ప్రాణాలు పోగొట్టుకొన్న రంగి. ఏ చీరె కట్టుకొంటే రంగి ముఖంలో ఆనందం చూడాలని కష్టపడ్డాడో.... ఆ రంగి ముఖం ఆ చీరెతోనే మసి అవటం !

బాధగా జుట్టు పీక్కుంటూ లేచాడు గంగులు. పొయ్యిమీద మాడిపోయిన రొయ్యలు వెక్కిరిస్తూ కనిపించినయి వాడికి.

ఉత్తరాయణ పుణ్యకాలం

(1వ పేజీ తరువాయి)

చేయుచున్నారు. ఈ ముగ్గులు శరీర వారోగ్యకరమైన విష క్రిములను నశింపజేసి, యారోగ్య మొనగూర్చునని విశ్వసించ బడుచున్నది.

''సుమరాత్రిం దివేకాలే విషువత్''గా జెప్పబడి ''ఉగాదివలె'' నూతన కాలము, క్రొత్తయుగము నీ సంక్రాంతి యందు గూడ ప్రారంభమగు చుండుట వల్ల సంక్రాంతిని గూడ విషువత్కాల మనియు, ''ఉగాది'' యనియు కొందరి యభిప్రాయము.

సూర్యుడీ విధముగా, పన్నెండు రాసులయందు ప్రవేశించు సంధికాలము లకు, పన్నెండు సంక్రాంతులని, మన శాస్త్రము చెప్పుచున్నది అందున మనకు మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతులే ప్రధానములై యొప్పుచున్నవి.

విష్ణు ముక్కోటి, శివ ముక్కోటి పర్వము లీసంక్రాంతి యందే, వచ్చుటచే ''ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్'' యని విష్ణు, సూర్య, శివదేవలను మనము వైష్ణవ్యముడిగి, మిక్కుటముగా నీ పర్వమున బూజింతుము. హేమంత ఋతువు బహు యనారోగ్య కాలముగా కూడ, యారోగ్య శాస్త్రములు చెప్పుచున్నవి. ఈనాటికి ప్రబియింట ''లావొక్కింతయులేదు'', అన్న భాగవతాంతర్గత దైవప్రార్థన పద్యమును చదివి మన పెద్దలు నిద్రించుచుండుట గమనార్హము.

ఇట్లు సంక్రాంతి పర్వముల పర్వమై వినూత్న కాంతుల కరదీపికయై మన సంస్కృతిలో సగౌరవమందు ''క్రాంతి క్రొత్తందనాల సంక్రాంతియై'' యొప్పుచున్నది

వజ్రాలు, నగలు
మిక్కిలి నమ్మకంగా కొనండి

...కంసిస్ వద్దనుండి
1893 నుండి మీ విశ్వాస పాత్రులైన నగలవర్తకులు ఇప్పుడు వీరుదిగువచోట్ల వున్నారు సఫైర్ థియేటర్ బిల్డింగ్
23, మవుంట్‌రోడ్డు, మద్రాస్—6 ఫోన్: 86242 మరియు
12, నేతాజీ రోడ్డు, మద్రాస్—1. ఫోన్. 31406

ఇప్పుడు ఇన్‌క్రిమిన్ టానిక్ ధర చాలా తక్కువ!
తక్కువ దరలో! ఎక్కువ ఫలితం! ఎంత గొప్ప వ్యత్యాసం!

ఇన్‌క్రిమిన్ టానిక్ మీబిడ్డకు ఎదిగేందుకు ఆకలిని కలిగిస్తుంది

ఇన్‌క్రిమిన్ ఆకలిని హెచ్చించి, తుతించే అధిక ఆహారమును అధిక పెరుగుదలగా మార్చుతుంది. ఇది ఎట్లు సంభవించు తుంది? మన ఆహారములో తగ్గియుండే ఒక ముఖ్యమైన అమినో ఏసిడ్ తోగూడి ఇన్‌క్రిమిన్ బలవర్ధకమైయున్నది. ఇన్‌క్రిమిన్, 4 వారాల నుండి 14 ఏళ్ళ వరకు వయస్సుగల పిల్లలకు సంపూర్ణ టానిక్. పెద్ద పిల్లలకు సిరప్; పసి బిడ్డలకు డ్రాప్స్ కొద్ది మాసములవరకూ రోజూ వాడి, ఆ వ్యత్యాసమును చూడండి; సంపన్న వృద్ధి కోసం, ఇన్‌క్రిమిన్ కొనుటకు ఇదే మంచి సమయం.

(రరణ ఎక్సైజ్ డ్యూటీ సహా)



Lederle అన్ని మందుల షాపులలోను లభించుచున్నది. ఇన్‌క్రిమిన్ తయారుచేయువారు లెడర్లీ—అంతర్జాతీయంగా నమ్మకమైన పేరు — లెడర్లీ డివిజన్, సయానమిడ్ ఇండియా లిమిటెడ్, 254/D 2 ఆక్టర్, ఏనిబిసెంట్ రోడ్, బొంబాయి-25. ★అమెరికన్ సయానమిడ్ కంపెనీవారి రిజిస్టర్ ట్రేడ్ మార్కు.
లింటాస్. INC. 14-35 TL

సంక్రాంతి శుభాకాంక్షలు !
REGD TRADE MARK
పి. వి. రాజన్ అండ్ కో
శ్రేష్ఠమైన మద్రాసు నశ్యం అండ్ ఆర్ యస్. సుగంధ ముక్కుపొడి
తయారు చేయువారు
ఆరకోణం (N A Dt) & మద్రాసు 1

NMC COIMBATORE
మోటార్లు
పంపుసెట్లు
మోనోబ్లాక్
నవమణి & కంపెని,
కోయంబత్తూరు-18.

సంక్రాంతి శుభాకాంక్షలు
మీ మోటారుకార్లకు, లారీలకు, ట్రాక్టర్లకు కావలసిన



రేడియేటర్లకు
ఆంధ్రా రేడియేటర్స్,
బ్రాంచి : ప్రకాశంరోడ్, విజయవాడ-2
Grams HEATCOOLER Phone: 6903.
అసెంబ్లీ ప్లాంటు - ఆటోనగర్ - విజయవాడ—7. Phone: 86-382.

ది సౌత్ ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ (రిజిష్టర్డ్)
204, సెకండ్‌ఫ్లోర్, నగర్తపేట,
బెంగుళూరు - 2 ఏ ఫోన్ : 29103
తమ సంక్రాంతి శుభాభినందనలను
తమ ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు అందజేస్తూ, భావికాలంలో ఇతోధిక సౌకర్యాలను కలిగించడానికిహామీ ఇస్తున్నాము.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై
లాభదాయకమైన వడ్డీ | సంవత్సరానికి 12% వరకు
మేనేజింగ్‌పార్ట్‌నర్స్
పి. మునిరాజ్, బి ఏ, మరియు జి వి రామానుజం చెట్టి
బెంగుళూరులో ఏర్పడిన ప్రథమ ఆర్థిక సంస్థ
స్థాపితము 1966
షార్టు టెరమ్ డిపాజిట్లు అంగీకరించబడవు.

MGB వారి
సంక్రాంతి శుభాకాంక్షలు
యం. జి. బ్రదర్స్ లారీ సర్వీసు
హెడ్ ఆఫీసు : ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా (ఆం ప్ర.)



Criterion MGB 2517T

మైసూరు రాష్ట్రం లాటరీ
గొప్ప బహుమానం రు. 2,50,000
(అన్ని సిరీస్‌కు కలిపి)

1	మొదటి బహుమానం	రు. 1,00,000	ల ప్రతి ఒక్క సిరీస్‌కు
1	ద్వితీయ బహుమానం	రు. 50,000	ల ప్రతి ఒక్క సిరీస్‌కు
2	తృతీయ బహుమతులు	రు. 10,000	ల ప్రతి ఒక్క సిరీస్‌కు
4	చతుర్థ బహుమతులు	రు. 5,000	ల ప్రతి ఒక్క సిరీస్‌కు
20	పంచమ బహుమతులు	రు. 1,000	ల ప్రతి ఒక్క సిరీస్‌కు
50	ఆరవ బహుమతులు	రు. 500	ల ప్రతి ఒక్క సిరీస్‌కు
500	నవమ బహుమతులు	రు. 100	ల ప్రతి ఒక్క సిరీస్‌కు

డ్రా తేదీ ఫిబ్రవరి 7, 1971

కన్సొలేషన్ బహుమతులు: గొప్ప బహుమతులను మరియు ప్రతి ఒక్క సిరీస్‌లోను మొదటి ఆరు బహుమతులను గెలుపొందిన టిక్కెట్లకు ముందు వెనుక నెంబరుగల టిక్కెట్లకున్నూ కన్సొలేషన్ బహుమతులు కలవు



జీవితమంతా కష్టించి సంపాదించే సొమ్ముకు మించియే మీరు గెలుచుకోవచ్చు



ఒక టిక్కెట్టు రూ. 1 మాత్రమే
సోల్ సెల్లింగ్ ఏజెంట్లు
మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.,
(లాటరీ డివిజన్)
'హరిప్రియ', 36, కన్నింగ్‌హామ్ రోడ్, బెంగుళూరు 1
బ్రాంచీలు
కొలకాయ : ఆరుణ్ చేంబర్స్ తారదేవ్ మెయిన్ రోడ్ బొంబాయి 34 • టెలిఫోన్ 375204
న్యూ ఢిల్లీ- 3 ఇ/1 ఝండేవాలా ఎక్స్‌టెన్షన్ న్యూ ఢిల్లీ 55 టెలిఫోన్ 564345
మద్రాసు : 35/37 తంబుచెట్టి వీధి మద్రాసు 1 టెలిఫోన్ : 33692
MMSI/449 TEL

"ఇంతలోనన మకరసంక్రాంతి వచ్చె"

ఉంక్రమించెన రవిమింట నంక్రమించె
వింట దేవత లేగెడు వీధి వెంట
పితరులకు నేడు నడిరేయి వేళయయ్యె
నమర పాళికి మట్ట మధ్యాహ్నమయ్యె

కుంటి సారథి చక్రమ్ము నొంటికల్లు,
ఏడు గుఱ్ఱాల తేఱంట కేమి గాని
అన్నిటి మొగంబు నొక్కటే యందలమున
నున్న యా దొరయేని పండ్లూడినతఁడు

పుష్యమానమ్ము దొరవారె పొదివికొఁగ
లించి చలిప్రౌఢయై వణికించె వంట
చేలఁ దెలిమంచు మంచి ముత్యాల గురిసె
బంతి పూబంతి పసుపాడెఁ బరువ మెనసి

•   •   •

మరకతముడి నెట్టగళ్ళరుమాలు బంతి
పూల దండలు నుటి నామాలు వెటి
ర కి గుమ్మడి పండు పోల్ రాగి బిందె
గొలిపి నడినెత్తి కాళ్ళగజ్జెలు ధ్వనింప,

కట్టె నరిగంచు పంచె మోకాలు దాక
వించి కటిఁ గాశికోక బిగించి చెక్క
భజన చిరుతలు వలప టవ్వలి కరానఁ
దంబురా మీటి హరికీర్తనంబు పాడు
కొంచు తొలికోడి కొక్కురో కూతవెట్టు
వేళ వాకాని దాసరి వీధి వెఁట
వడచె విల్లిలు నుంత నందడియు లేక
వంజ కెంజాయ తొలికాన్పు సొరు తొంగి
తొంగి తనవంకనే చూడ తూర్పు దెసను

•   •   •

అపుర మెలకువ వచ్చి ఉలాలు ప్రక్కఁ
తిరిగి నెలకందు దగరఁ దీం ముద్దు
గొనుచు చెక్కిలి నొక్కి పాలుడిపి నెమళ
మెదలు నెదపిలఁ జోకొటఁ యెదగదించి
స్వామి నవ్వగ పండుగ వచ్చెనిదిగొ!
అలుసిం బిల్చికొనిరండి! ఆడపడుచు
లల వియ్యపురాలితో నరుగుదేర
పెద పండుగ అమ్మాయి పెండ్లి వెంట
విధియకడ పిల్చికొనిరండు వదినగార్ల

•   •   •

పండుగనుమాట వీనుల పండువయ్యె
పదియె తలఁపయ్యె కంటికి నిదుర రాదె
కలికి మణిదీపముల కాంతి కమల తళుకు
తెరలె తెలియర్ధరాన ముత్తియము నవ్వె

•   •   •

చేలి వలివంపు పట్టుదారాల కుచ్చు
లలర నియ్యాకు పచ్చరాచిలుక కొదమ
లల్లి నావమ్మ నలుమూల లందు నంద
మౌనె! యీ పూల దుప్పటి అమ్మ! చూడు

అంచు బాగున్నదా! మందమంత క్రమ్మ
నందువా! పటు మామూల పట్టెదేను
ననుచు నెల జవ్వనము మేల మాడి నవ్వ
విరిచె మవ్వంపు మెయి తీవ నీటులొలియ

•   •   •

మురిఁ ముసి ముసి నవ్వులన్ ముద్దుపెట్టె
నమ్మ యమ్మగ్గ బాలిక నాకుటుంబి
తనయనిద్దంపు మోము టద్దంబు నందు
తననుగని యద్వయానంద మనుభవించె

మురుఁవి చూచి తనమేలి మునుగు దీసి
కొని యుషోరమ చూచి చూడనిది వోలె
జారుకొనె నరుణరాగంబు చాయలఁము
పంతలోనన మకర సంక్రాంతి వచ్చె

మకర కేతనుడట వాడు మంచి సొబగు
వాడు. పూవింట నెరజోదు వాడు వచ్చి
కన్న వాకింట అమ్మగ లన్న యట్టి
ద్వంద్వ మద్వంద్వ మొనరింప వలను వాఁడు

మొనల కాఁడీయ మామిడి పూవుటమ్మ
పదను పెట్టించి యప్పుడే వచ్చివాడు
షేమమా లేదు మాఘమా మెదల లేదు
ఇంతలోనన మకర సంక్రాంతి వచ్చె

— శ్రీ కిల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు

•'రంగవల్లి లో రమణిమణి' — మండల్ రెడ్డి కృపారెడ్డి

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
కొత్తసంవత్సరంలో మా వినూత్న ఈస్ట్‌మన్ కలర్ చిత్రాలు

RS ప్రొడక్షన్స్
యార్ మేరా
జితేంద్ర - ఖీ-నజీమా హెలెన్
దర్శకత్వం ఆత్మారామ్
సంగీతం శంకర్‌జైకిషన్

B ఫిలిమ్స్ (తమిళనాడు)
బుడ్డా మిల్ గయా
నవీన్ నిశ్చల్ అర్చనా ఓంప్రకాశ్
దర్శకత్వం హృషీకేశ్ ముఖర్జీ
సంగీతం R D బర్మన్

చైతన్య ఫిలిమ్స్
హంగామా
మెహమూద్ కిశోర్‌కుమార్
మెహమూద్ జూ. జానీవాకర్
అరుణా ఇరానీ - హెలెన్
దర్శకత్వం S M అబ్బాస్
సంగీతం R D బర్మన్

FU రామ్‌సే ప్రొడక్షన్స్
ఏక్ నన్హీ మున్నీ లడ్కీ థీ!
ముంతాజ్ పృథ్వీరాజ్-హెలెన్
దర్శకత్వం విశ్రమ్ బెడేకర్
సంగీతం గణేష్

సుచిత్రా వారి
మస్తానా
భారతి మెహమూద్ పద్మిని
వినోద్ ఖన్నా బాబి
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్

శ్రీ చిత్ర
పర్వానా
నవీన్ నిశ్చల్-యోగితాబాలి
దర్శకత్వం జ్యోతిస్వరూప్
సంగీతం మదన్‌మోహన్

AJ పిక్చర్స్
సావన్ కె గీత్
రేఖా-సంజీవకుమార్
మెహమూద్-అరుణా ఇరానీ
దర్శకత్వం R భట్టాచార్య
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్

రామ్‌దయాళ్ వారి
హసీనోంకా దేవత
సంజయ్ - రేఖా - హెలెన్ - బిందు
దర్శకత్వం రవీనగాయిచ్
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్



సంక్రాంతి శుభాకాంక్షలతో
సీడెడ్‌లో సమర్పించు చిత్రాలు!

సుచిత్రా వారి
మస్తానా
భారతి మెహమూద్ పద్మిని
వినోద్ ఖన్నా బాబి
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్

శ్రీ చిత్ర
పర్వానా
నవీన్ నిశ్చల్ యోగితాబాలి
దర్శకత్వం జ్యోతిస్వరూప్
సంగీతం మదన్‌మోహన్

LB ఫిలిమ్స్
బుడ్డా మిల్ గయా
నవీన్ నిశ్చల్-అర్చనా ఓంప్రకాష్
దర్శకత్వం హృషీకేశ్ ముఖర్జీ
సంగీతం R D బర్మన్

AJ పిక్చర్స్
సావన్ కె గీత్
రేఖా-సంజీవకుమార్
అరుణా ఇరానీ మెహమూద్
దర్శకత్వం R భట్టాచార్య
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్

విజయవంతంగా నడుస్తున్న మా చిత్రాలు!
• మైరావణ
• శివరాత్రి మహాత్మ్యం
• రాజిమలయసింహ
• పెద్దరికాలు

నోబుల్ శకుంతల
ఫిలిమ్స్ - విజయవాడ & గుంతకల్లు
పిక్చర్స్ గుంతకల్లు

విజయదుంకా ప్రదర్శిస్తున్న నోబుల్ చిత్రాలు!

హమ్‌జోలి
లీనా జితేంద్ర-మెహమూద్
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్

ది ట్రెయిన్
రాజేష్ ఖన్నా నందా
సంగీతం R D బర్మన్

సచ్చా ఝూటా
రాజేష్ ఖన్నా ముంతాజ్
సంగీతం కల్యాణ్‌జీ ఆనంద్‌జీ

హిల్ టాప్
పరియు
హోప్ మాస్టర్
బీర్

స్వచ్ఛమైన జర్మన్ హోప్, మాల్టులనుంచి
తయారు చేయబడినది.

ఆంధ్రప్రదేశ్‌కు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
లికర్ కార్పొరేషన్
ప్రకాశం రోడ్డు,
విజయవాడ - 2.

సబ్ డిస్ట్రిబ్యూటర్లు:
నియో సావరిన్ స్టోర్స్,
152/1, రాష్ట్రపతి రోడ్, సికిందరాబాద్.



సంక్రాంతి శుభాకాంక్షలు

ఈనెల విడుదల!
ఉత్తమ చిత్ర
మనసు-మాంగల్యం
నాగేశ్వరరావు జమున జగ్గయ్య
పద్మనాభం అంజలి గీతాంజలి
నిర్మాత: కె. కుటుంబరావు
దర్శకత్వం కె. ప్రత్యగాత్మ

పద్మశ్రీపిక్చర్స్
తరువాత చిత్రం
నాగేశ్వరరావు వాణిశ్రీ
రచన: భమిడిపాటి
నిర్మాత: వి. వెంకటేశ్వర్లు, B.A.
దర్శకత్వం: పి. పుల్లయ్య, B.A.

శ్రీ రమణాచిత్ర
మట్టిలో మాణిక్యం
భానుమతి చలం జమున
పద్మనాభం గీతాంజలి
నిర్మాత: చలం
దర్శకత్వం: బి. వి. ప్రసాద్

శ్రీ కల్పనాలయా
భలే పాప
ఎస్. వి. రంగారావు, హరనాథ్
కె. ఆర్. విజయ పద్మనాభం
బేబి రాణి, విజయలలిత
నిర్మాత: కె. వాసంతి, B.A.
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు

పూర్ణా ఆర్ట్ పిక్చర్స్
ప్రొడక్షన్ నెం. 2
శోభన్‌బాబు విజయలలిత గీతాంజలి
సంగీతం: కె. వి. మహదేవన్
నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు
దర్శకత్వం: లక్ష్మీదీపక్

డి.బి.ఎన్. వారి
ప్రొడక్షన్ నెం. 6
సంగీతం: కె. వి. మహదేవన్
నిర్మాత: డి. బి. నారాయణ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు

అమృత ఫిలింస్
ప్రొడక్షన్ నెం. 1
శోభన్‌బాబు వాణిశ్రీ నాగభూషణం
సంగీతం: కె. వి. మహదేవన్
నిర్మాత: ఎం. బాలయ్య, B.E.
దర్శకత్వం: కె. విశ్వనాథ్ B.Sc.

పద్మాలయా మూవీస్
అదృష్టరేఖ (కలర్)
కృష్ణ విజయనిర్మల
సంగీతం ఆదినారాయణరావు
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
నిర్మాత: జి. ఆదిశేషగిరిరావు

శ్రీ ఫిలింస్
విజయవాడ
గుంతకల్లు
సికింద్రాబాద్

అందరికీ సంక్రాంతి జేజేలు!
మీ బేబీరాణి

అతిత్వరలో వస్తోంది!

శ్రీకల్పనాలయా
భలే పాప
నిర్మాత: కె. వాసంతి బి.ఏ.
దర్శకత్వం: కె. యస్. ప్రకాశరావు
శ్రీ ఫిలింస్ రిలీజ్

జనవరి 28 విడుదల!
ఉదయం ఆటలతో ప్రారంభం
అశేష ఆంధ్ర ప్రజానీకానికి
'ఉత్తమచిత్ర'
సంక్రాంతి శుభాకాంక్షలు!

UTHAMA CHITRA
ఉత్తమ చిత్ర
మనసు-మాంగల్యం
నిర్మాత: కోగంటి కుటుంబరావు దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ



సంగీతం: పెండ్యాల రచన: ఆచార్య ఆత్రేయ
శ్రీ ఫిలింస్
SUVARNA

విశాలాంధ్ర ప్రజానీకానికి మా సంక్రాంతి శుభాకాంక్షలు

అశోక్ మూవీస్
పవిత్రబంధం
నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన
దర్శకత్వం : వి. మధుసూదనరావు
నిర్మాత : టి. గోవిందరాజన్

మధు మూవీస్
గజ్జెపూజ
శోభన్‌బాబు, జగ్గయ్య, కాంచన, అంజలీదేవి
దర్శకత్వం : వి. మధుసూదనరావు

ఉషశ్రీ ప్రొడక్షన్స్
విచిత్ర దాంపత్యం
శోభన్‌బాబు, గుమ్మడి, చంద్రమోహన్
సావిత్రి, విజయనిర్మల, విజయలలిత
దర్శకత్వం : పి. సి. రెడ్డి
నిర్మాత : పి. చిన్నపరెడ్డి

మోడరన్ థియేటర్స్
ప్రొడక్షన్ నెం. 110
కృష్ణ, కాంచన, గుమ్మడి
దర్శకత్వం:జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాత : ఆర్. సుందరం

హరికృష్ణా ఫిలిమ్స్
ప్రొడక్షన్ నెం. 1
కృష్ణ, నాగభూషణం, విజయలలిత
దర్శకత్వం : బి. హరినారాయణ
నిర్మాతలు : బి. వి. కృష్ణమూర్తి
వి. కృష్ణంరాజు

విజయలక్ష్మి మూవీస్
ప్రొడక్షన్ నెం. 2
శోభన్‌బాబు, సావిత్రి వాణిశ్రీ,
దర్శకత్వం : వి. రామచంద్రరావు
నిర్మాత : జి. వి. యస్. రాజు

అనిల్ ప్రభాస్ ఎంటర్ ప్రైసెస్, విజయవాడ-3.

విశాలాంధ్ర ప్రజానీకానికి
మా సంక్రాంతి
శుభాకాంక్షలు

విశ్వభారతి ప్రొడక్షన్స్
ప్రొడక్షన్ నెం.1
నాగేశ్వరరావు,
జమున
దర్శకత్వం.కె.ప్రత్యగాత్మ

శ్రీ సారథీ స్టూడియోస్
ప్రొడక్షన్ నెం.10
నాగేశ్వరరావు మొ॥

సురేష్ మూవీస్
ప్రేమనగర్(కలర్)
నాగేశ్వరరావు, వాణిశ్రీ
నిర్మాత.డి రామానాయుడు
దర్శకత్వం.కె.ఎస్.ప్రకాశరావు

చిత్రాలయ పిక్చర్స్
తదుపరి చిత్రం(తెలుగు)
శోభన్‌బాబు,
చంద్రకళ, పెరుమాళ్ళు
దర్శకత్వం: శ్రీధర్

గౌరి శేషు కంబైన్స్
ప్రొడక్షన్ నెం 1
జగ్గయ్య, నాగభూషణం
గుమ్మడి, రాజబాబు,
విజయనిర్మల
దర్శకత్వం వరప్రసాదరావు
నిర్మాత:ఎస్.వి.ఎస్.రావు

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
ప్రొడక్షన్ నెం 12
నాగేశ్వరరావు, జయలలిత
దర్శకత్వం టి రామారావు
నిర్మాత ఏ.వి.సుబ్బారావు

జెమినీ పిక్చర్స్
తదుపరి చిత్రం

అన్నపూర్ణ పిక్చర్స్
ప్రొడక్షన్ నెం 14
నాగేశ్వరరావు మొ॥
నిర్మాత: డి.మధుసూదనరావు

విక్రమ్ ప్రొడక్షన్స్
తదుపరి చిత్రం
నిర్మాత, దర్శకుడు:
బి.యస్.రంగా

మధు పిక్చర్స్
ప్రొడక్షన్ నెం 7
నిర్మాత.పి.మల్లిఖార్జునరావు

ఏ.వి.ఎమ్.ప్రొడక్షన్స్
తదుపరి చిత్రం

భరణీ పిక్చర్స్
ప్రొడక్షన్ నెం 19
నిర్మాత-దర్శకుడు:
రామకృష్ణ

విశాలాంధ్ర అంతటా విజయవంతముగా ప్రదర్శింపబడుచున్న

ఆర్ కె ఫిలింస్
మేరానామ్ జోకర్ (హిందీ, టెక్నికలర్)
రాజ్‌కపూర్, ధర్మేంద్ర, మనోజ్‌కుమార్, రాజేంద్రకుమార్
సిమీ, రషియాంకినా, పద్మిని మొ॥
సంగీతం: శంకర్ జైకిషన్
నిర్మాత-దర్శకుడు-ఎడిటర్:
రాజ్‌కపూర్

విజయా & సురేష్ కంబైన్స్
ద్రోహి
జగ్గయ్య, దేవిక, వాణిశ్రీ
దర్శకత్వం: బాపయ్య
నిర్మాత: డి.రామానాయుడు

నవయుగ ఫిలింస్ విజయవాడ • గుంతకల్ • సికిందరాబాద్

ఫిబ్రవరి విడుదల!



అశోక్ మూవీస్
పవిత్రబంధం

దర్శకుడు:వి.మధుసూదనరావు నిర్మాత:టి.గోవిందరాజన్
రచన.ఆరుద్ర సంగీతం:రాజేశ్వరరావు ఫొటోగ్రఫీ:కె.ఎస్.రామకృష్ణరావు
నవయుగ
సోల్ డిస్ట్రిబ్యూటర్స్:- అనిల్ ప్రభాస్ ఎంటర్‌ప్రైజెస్

NVKR.

స్వాతంత్ర్య సంక్రాంతి మందిరం

కొడిమెల శ్రీరామమూర్తి

అలహాబాద్‌లోని నెహ్రూజీ స్వగృహమైన ఆనందభవన్ — ఆయన జీవించి ఉన్నరోజుల్లోనూ, ఇప్పుడూ ఒక యాత్రా స్థలంగావిలసిల్లుతోంది! ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరా గాంధీ తమ కుటుంబ ఔన్నత్యాన్ని నిలపెడుతూ, తన తాతల నాటి ఇంటిని జాతికి కానుకగా సమర్పించింది! నిజానికి ఇప్పటి ఆనందభవన్ అసలైన ఆనందభవన్‌కాదు! అసలైన ఆనందభవన్‌నుపండిత మోతీలాల్ నెహ్రూగారు 1900 వ సంవత్సరంలో, మొరాదాబాద్‌లోని శ్రీమంతుడు కన్వర్‌పరమానంద్ వద్దనుంచి కొన్నారు. ఆ భవంతిని 1921వ సంవత్సరంలో మోతీలాల్‌గారు జాతికి ఇచ్చివేశారు. పిమ్మట నెహ్రూ కుటుంబం తాము నివశించడంకోసం — చిన్నదైనా అతిసుందరమైన గృహాన్నొకదాన్ని నిర్మించుకొన్నారు. అదే ప్రస్తుత ఆనందభవన్. ఈ భవనం కూడా జాతికి కానుకగా ఇచ్చి వేయబడింది.

1921 వ సంవత్సరంలో స్వరాజ్య భవనంగా పేరు మార్చబడిన ఆనంద భవన్ ఎప్పుడు చూసినా అనేకమంది వచ్చేపోయే ప్రముఖులతో కళకళలాడుతూ ఉండేది మోతీలాల్ నెహ్రూ కొనక ముందు ఆభవనం సర్ సయ్యద్‌అహమ్మద్ ఖాన్ కుమారుడైన మహమూద్‌కు చెందింది. అప్పట్లో ఆ భవంతి పేరు 'అయిష్ మంజిల్'. అంటే సంతోషం నిండి ఉండే భవనం! ఈ నామధేయాన్ని సుప్రసిద్ధ ఉర్దూ కవి అయిన అక్బర్ అల్హాబాదీపెట్టారు. ఆ పేరు ఆ భవంతికి ఎంతైనా తగినది. మహమూద్ చేతిలో ఉన్నప్పుడూ, మోతీలాల్ చేతిలో ఉన్నప్పుడు కూడా ఆ భవనంలో సంతోషం తాండవమాడింది! మోతీలాల్ నెహ్రూ స్వాతంత్ర్య సమరయోధునిగా మారిన పిమ్మట ఆ మహల్ వాతావరణంలో మార్పు వచ్చింది. ఈ మార్పు రాకముందు — భవనంలోని అందమైన బల్లలు రకరకాల పళ్లాలలోని వివిధ రకాలైన ఆహార పదార్థాలు, విదేశాలనుంచి వచ్చిన ఖరీదైన మద్యంతో నిండిన గ్లాసులతో నిండిపోయి ఉండేది. ఎన్నో వినోదాలు.... మరెన్నో విందులు! ఆరోజుల్లో ఎవరికైనా ఆనంద భవనంనుంచి ఆహ్వానం వచ్చిందంటే — ఆ వ్యక్తి సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బయి పోయేవాడు! ఆ ఆహ్వానాన్ని పొందడం కోసం చివరికి ఆంగ్లేయులైన గవర్నర్లుకూడా అర్రులు చాచేవారు!

ఆ పెన్న భవనం చుట్టూ అతి వెడల్పుగా ఉండే వరండాలు ఉన్నాయి. ఆ భవనానికి ఒక ప్రక్కగా — సేవకులంతా నివసించడానికి అనువుగా కట్టబడిన ఒక గృహం ఉంది. భవనాన్ని అనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక టెన్నిస్ కోర్టు ఉంది. ఒక స్విమ్మింగ్ పూల్‌కూడా ఉంది. భవనం వెనుకవైపు నౌకర్ల కొరకు నిర్మించిన ఇళ్లు ఉన్నాయి. అనేక రకాల పళ్లచెట్లు కూడా ఉన్నాయి. మోతీలాల్ నెహ్రూకు గుర్రపు స్వారీ అంటే మహా ఇష్టం. అందుచేత ఆయన గుర్రపు శాలను కూడా కట్టించాడు. అందులో మంచి మంచి గుర్రాలు అందమైనవి అనేకం ఉండేవి! ఈ వైభోగమంతా హఠాత్తుగా మారిపోయింది —స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడానికి మోతీలాల్ తీసుకున్న తిరుగులేని నిర్ణయంతో. ఆ భవనంలో అకస్మాత్తుగా ఈ మార్పు రావడానికి కారణముందని అనేకమంది ఒక వింత కథ చెప్తూ ఉంటారు!

మోతీలాల్ మార్పు రావడానికి కొద్దిగా ముందు — క్రొత్తగా ఒక నౌకరు భవనం లోపలికి జేరాడు. అతనొక రోజున — సామాన గదిలో స్థిర నివాసం ఏర్పరచుకొన్న నల్లటి ఒక పెద్ద నాగుపామును చంపాడు. ఆ పాము అమిత సాధువు. అదీనాడూ భవనంలోని ఎవ్వరికీ అపకారం చెయ్యలేదు. ఆనందభవనంలోని సేవకులకు ఒక గాఢమైన నమ్మకముంది — ఆ సర్పం నెహ్రూ కుటుంబాన్ని కాపాడే దేవత అని! ఆ పాము జీవించి ఉన్నంతకాలం ఆ భవనంముందు మూడు పువ్వులూ ఆరు కాయలుగా వెలిగిందని ఆ సేవకుల నమ్మకం! ఈ కథ నిజమేనా అన్నట్టు— సర్పం చంపబడిన కొద్దిరోజులకే — మోతీలాల్ అత్యున్నత దశలో ఉన్నత న్యాయవాద వృత్తికి రాజీనామా ఇచ్చేశారు. ఆ వెంటనే స్వాతంత్ర్యోద్యమంలోకి దూకాడు. సంవత్సరం తిరక్కముందే ఆనందభవనంపై పోలీసులు నిఘా వేశారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆగమనం సందర్భంలో ఆ భవనాన్ని తాత్కాలికంగా మూసివెయ్యాలనీ, ప్రజలెవ్వరినీ దాంట్లోకి ప్రవేశించనివ్వరాదనీ బ్రిటిష్ మేజిస్ట్రేటు మోతీలాల్‌కు ఒక తాఖీదును పంపాడు. దీనికంతకూ కారణం ప్రిన్స్ ఆఫ్ వేల్సు ఆ భవనంముందునుంచి వెళ్లడమే! ఆసమయంలో ఆయన రక్షణకోసం మేజిస్ట్రేటు తీసుకున్న శ్రద్ధ అది!

మేజిస్ట్రేటు పంపిన ఆజ్ఞాపత్రం చూసిమోతీలాల్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన ఆస్తిని తన ఇష్టం వచ్చిన రీతిగా అనుభవించే హక్కుతనకుందనీ, నిరంకుశంగా తనపై పెత్తనం చలాయించే హక్కు బ్రిటిష్ ప్రభుత్వానికి లేదనీ ఆయన జవాబు వ్రాశాడు. అంతేకాక— ఆనందభవన్ ముందు నుంచి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వెళ్తున్నప్పుడు,అది తెరిచే ఉంటుందనీ, ఆ సమయంలో ఆనందభవన్‌లో ఉండే ప్రజలవల్ల ప్రిన్స్‌ఆఫ్‌వేల్స్‌కు ఎటువంటి అపకారం జరగదనీ మోతీలాల్ వ్రాశాడు! ఆ జాబు చదివి మేజిస్ట్రేటు మండి పడ్డాడు. ఒక పెద్ద పోలీసు బృందాన్ని ఆనందభవనంపైకి పంపాడు. పోలీసులు ఆ భవనాన్ని ఆక్రమించు కున్నారు. అదే సమయంలో మోతీలాల్‌ను, జవహర్ లాల్‌ను అరెస్టు చేశారు! కాలం గడిచే కొద్దీ నెహ్రూ కుటుంబీకులు స్వాతంత్ర్య సమరంలో ప్రాణలొడ్డి పోరాడసాగారు. కాంగ్రెస్ వారికి అప్పట్లో స్వంత కార్యాలయంలేదు. అందుచేత తరుచుగా వారంతా ఆనందభవనంలో సమావేశమవుతూ ఉండేవారు. క్రమేణా ఆ భవనం వారి ముఖ్య కార్యాలయమైంది! అనేక ముఖ్యమైన నిర్ణయాలు అచటనే తీసుకొన బడ్డాయి.

ఒక రోజున ఏదో ప్రధానమైన విషయాన్ని గురించి చర్చిస్తూ ఉండగా, నెహ్రూజీ అన్నారు—ఆ భవనాన్ని కాంగ్రెస్‌కు బహుమతిగా ఇచ్చి వేస్తే బావుంటుందని. అప్పుడు మోతీలాల్ ఆ సమావేశంలో లేరు. ఆ తర్వాత ఆయనకు నెహ్రూజీ అన్న మాటలు తెలిశాయి. కుమారుని కోరిక ఆయన్ను ఎంతైనా అలరించింది. 1930వ సంవత్సరం ఏప్రిల్ 6వతేదీన మోతీలాల్ ఆనందభవనాన్ని కాంగ్రెస్‌కు సమర్పించారు. ఆ రోజునే మహాత్మాగాంధి దండి ఉద్యమం ప్రారంభమైంది! నిజానికి ఆనందభవనం అనేక జ్ఞాపకాలకు నిలయం. ప్రపంచమంతటా, భారత దేశమంతటా గల అనేకమంది మహామహులు ఆనందభవన్‌కు వస్తూ ఉండేవారు! అనేక చరిత్రాత్మకమైన నిర్ణయాలు ఆ భవనంలోనే తీసుకోవడం జరిగింది. ఆనందభవనం—ప్రాచీనకాలంలోని భరద్వాజ ఆశ్రమంకు అతిదగ్గరలో ఉంది! పండుగ రోజుల్లో వేలకొద్దీ జనం భరద్వాజ ఆశ్రమాన్ని, ఆనందభవనాన్నీ దర్శించేవారు. ఈ రెండిటిలో, ఏది ఎక్కువగా ప్రజలను ఆకర్షించేదీ చెప్పడం చాలాకష్టం! సూర్యోదయం లగాయితూ సూర్యాస్తమయంవరకూ యాత్రికులు ఆనందభవనానికి వస్తూ ఉండేవారు. మోతీలాల్ నెహ్రూకు, జవహర్‌లాల్‌ను చూచి వెళ్లాలనే కుతూహలం వారిలో కనిపించేది. కాంగ్రెస్ వారి రాజకీయ వివాదాలు అక్కడకు వచ్చే ప్రజలందరికీ తెలుసు కాబట్టి— వారిచ్చే ఆ వివాదాలతో ఆనందభవన్ దద్దరిల్లి పోయేది!

వందలాది జనం తన చుట్టూ గుమిగూడినప్పటికీ విసుగు లేకుండా, వారితో కొద్ది సేపు ముచ్చటించేవారు నెహ్రూజీ. క్రమేపీ జనసమూహం ఎక్కువైపోయేది. వారిని అదుపులో పెట్టడానికి ఎవరికీవశం అయ్యేదికాదు. చివరికినెహ్రూజీ నిశ్శబ్దంగా ముకుళిత హస్తాలతో వారికి నమస్కరించి —భవనంలోనికి వెళ్లి పోయేవారు. వచ్చే జనానికి అడ్డూ ఆపూ లేక పోవడంతో ఆనందభవనమంతా కోలాహలంతో నిండి పోయేది! జనసమూహం ఒత్తిడికి

(మిగతా 8 వ పేజీలో)

సంక్రాంతి లక్ష్మి

శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి

హాలికుల్ కష్టింప అవని ప్రసాదింప
కాండ విందుచు నుండె ధాన్యలక్ష్మి
తలల బూవులు ధరింప తావి గుబాళింప
నర్తించు చుండె నానంద లక్ష్మి
సిగ్గులు కురిపింప చిరునవ్వు లొలికింప
కల కలలాడే శృంగార లక్ష్మి
ముంగిళ్లు దీపింప ముగులు రచియింప
తళ తళలాడె సౌందర్య లక్ష్మి

పసుపు పూతలు గల ద్వార బంధములకు
కుంకుమపు బొట్లు సొంపు చేకూర్చు చుండ
పరిథ విల్లుచు నుండె సౌభాగ్య లక్ష్మి
కనుల విందులు సేయ సంక్రాంతి లక్ష్మి.

కన్న వారింటికి గారాబమున భర్త
తో నేగుదెంచు వధూటి యదిగో
పెండ్లి కానట్టి జీవితపు లోటు లొలంగ
కమ్మని కలదేలు కన్య యదిగో
అల్లుంద్ర కోరికల్ చెలించి మెలగా
కృత కృత్య యైనట్టి గృహిణి యదిగో
పసుపు కుంకుమలును పండ నింటింటికి
పంచి వచ్చుచు నున్న పడతి యదిగో

మధురమైనట్టి భావ సంపత్తి తోడ
మనసు లుటకలు వేయగా మనుజకోటి
విసుగొ కింతయు లేకుండ వేదియుండ
కదలి చనుదెంచె నిదిగో సంక్రాంతి లక్ష్మి

"గొబ్బిళ్ళతో కోమలాంగి"
— మండల్‌రెడ్డి కృష్ణారెడ్డి

ఉచితం

ఇమిడికైన ఓ మగ్గు ప్రతి
ఒక్క జాడీ బ్రూ తో ఇస్తారు



ఎంతు పనికొచ్చే ఆకర్షవంతమైన ఈ ప్లాస్టిక్ మగ్గు మీకే— ఉచితంగా ప్రతి 50 గ్రా.ల. బ్రూ జాడీతో లభిస్తుంది! బ్రూ కాఫీ చూడండి—ఈ క్రొత్త కాఫీ రుచి త్వరగా ప్రాకిపోతోంది. అది చిక్కగా, స్ట్రాంగ్‌గా వుంటుంది—తదితర ఇన్‌స్టెంట్ కాఫీలకంటే ఎన్నోకప్పుల కమ్మని కాఫీని అధికంగా యిస్తుంది.

త్వరపడండి
సరుకు వున్నంత
వరకే లభిస్తుంది!

బ్రూ ఒక్కటే మళ్లీ వాడుకో తగిన గాజు జాడీలలో అందుబాటైన ధరకు లభిస్తోంది.

(బ్రూ—అందరికీ అందుబాటైన ధరలో
అతి రుచికరమైన చిక్కని ఇన్‌స్టెంట్ కాఫీ.)

Bensons

పెట్టుబడిలో ఆదా చేయండి

టూరింగ్ సినిమాహాల్సుకు ఆస్ఫాల్టిక్ డోర్యా రేకులు వాడండి

స్టాకు లభించు ప్రదేశములు : తాడేపల్లి... ★ తణుకు ★ పాలకొల్లు ★ ఏలూరు ★ గుడివాడ ★ మచిలీపట్నం ★ విజయవాడ ★ గుంటూరు ★ బాపట్ల ★ ఒంగోలు ★ టంగుటూరు ★ నెల్లూరు ★ గూడూరు ★ నంధ్యాల ★ అనంతపురం ★ మిర్యాలగూడ ★ హైదరాబాద్ ★ నిజామాబాద్ ★ రెబ్బన (అదిలాబాద్ జిల్లా) ★ భీమవరం.

త్వరలో : వరంగల్లు ★ కరీంనగర్ ★ మహబూబ్‌నగర్.

ఉత్పత్తిదార్లు: లైట్ రూఫింగ్స్ లిమిటెట్, మద్రాస్ - 18.

ఆంధ్రప్రదేశ్ మరియూ మైసూరు రాష్ట్రములకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు :

Grams: "BALEJ". ఫోను: 4979

బాలాజీ అండ్ కంపెని,
గవర్నరుపేట — విజయవాడ - 2.
బ్రాంచి : పాతపోలీసులైను - లాలాపేట - గుంటూరు - 3.

ఆస్ఫాల్టిక్ రేకులతో వేసిన కొన్ని సినిమా హాల్సు

ఎలమర్రు
బద్దిరాజుపాలెం
పెనముకూరు
కపుతరం
కలిదిండి
ముసునూరు
రమణక్కపేట
కొండపల్లి
గణపవరం
నారాయణపురం (చేబ్రోలు)
వేలూరు
ఆకివీడు
చింతలపూడి
సత్తుపల్లి
తల్లాడ
బూర్గంపాడు
చిడుమూరు
కొత్తరెడ్డిపాలెం (చేబ్రోలు)
ప్రత్తిపాడు
సంతమాగులూరు
పొన్నెకల్లు
మేడికొండూరు
చిన్నగంజాం
పుప్పుగుండూరు
చింజమూరు
దేవూరు
రాయల్‌పేట
ఆరగొండ
పలమనేరు
కోటగిరి (బోధన్)
మహబూబాబాద్
వగైరా — వగైరా

సంక్రాంతి : పక్షులు

శ్రీ ఆంధ శేషగిరిరావు

సంక్రాంతి మూడు రోజుల పెద్ద పండుగ. ఆది దేవతల, పెద్దల, వివిధ వృత్తుల, పశువుల, పక్షుల పూజకు, పన్నాగమునకు ఉద్దిష్టమైంది.

మూడు రోజుల ఈ పండుగకు తొలి దినమైన భోగినాడు ఇంద్రపూజ, బలి చక్రవర్తి మున్నగు దేవతల పూజలు.

కనుము : పక్షి పూజ

ఈ పండుగ రెండవ దినమైన సంక్రాంతినాడు సూర్యారాధన, పెద్దలకు పెట్టుకోవడం మున్నగునవి జరుగుతాయి. ఇంతేకాక వివిధ వృత్తుల వాళ్లకి సన్మానాలు.

ఇంటింటికి వచ్చి బాజాలు వాయించే మంగళ్ళకు, తెల్లవారగట్ల ఎన్నో పాటాలు జియ్యరుకు, పంపించి ఉషః కాలాన వచ్చే జంగిందేవరకు, కోడికూతతో శ్రుతి కలిపి డుబుడుక్కు వాయించుకుంటూ వచ్చే బుడబుక్కల వానికి, ఎండెక్కి వచ్చే గంగిరెద్దు దాసుకు - యింకా, యింకా ఎన్నెన్ని రకాల వృత్తుల వారికో ఈనాడు సన్మానాలు అంతర్యాన్ని సంతరించుకొన్న మన్నన ప్రదానం జరుగుతుంది.

సంక్రాంతి పర్వపు మూడవ దినమైన కనుమునాడు గ్రామదేవతలకు— అమ్మవారలకు నైవేద్యాలు. ఆ పిదప పశువులకు, పక్షులకు పూజ.

అమ్మవారల నైవేద్యాల విషయం అందరూ— అంటే జన్మతః పల్లెల వారు—ఎరిగినదే. ఇక పశువుల పూజ విషయం. అందరికీ కాకపోయినా చాలా మందికి తెలిసినదే.

ఏయేటి నాడు జరిగే పక్షిపూజ నేడు సనాతనంగా తెలిసి, పరిశోధనగా ఆచరించవలసిన విషయంగా వుంది.

కాబట్టి ఆ విషయం కొంచెం వివరించుకుందాం.

ప్రాంతం దృష్టితో కనుము పండుగను పరిశీలిద్దాము.

భోగినాడు తెల్లవారుఝామున తలంటు, సంక్రాంతి నాడు సున్నిపిండి రాసుకుని అభ్యంగనం ఆచారం. కనుమునాడు ఎట్టి స్నానమూ చేయరాదు. ఆనాడు స్నానం మానుకుంటారు.

కాకి సామ్యము

కనుము నాడు కాకైనా మునుగుతుందన్న సామెత అందరూ విన్నదే. ఆ కనుమ స్నానంతో కాకి రూపు పసిపోయి, మనిషి రూపు కాకికి సంక్రమిస్తుందని అనుభవజ్ఞులు అంటారు. ఇది వాస్తవ్యపు పోటుగా కొట్టి వేయతగింది కాదు.

దక్షిణాయనంలో మానవుడి ఆరోగ్యం అంత బాగా వుండదు. ఉత్తరాయణంలో అతడు ఆరోగ్యదేహుడై వుంటాడు. ఇది అయన ధర్మం. కాకి విషయంలో ఈ పరిస్థితి విపర్యాసంగా వుంటుంది. దక్షిణాయనమైన వర్ష, శరదాది మూడు ఋతువుల్లోను కాకులు పిల్లనా వుంటాయి. పిల్లల్ని పెట్టి వృద్ధిలో వుంటాయి. ఉత్తరాయణం ఏర్పడగా ఈ పిల్ల వృద్ధి వెనుబాటు పొందుతుంది. ఇది ప్రకృతి సత్యం.

కాకి పిల్ల నుండి ఈ పాటాన్ని గ్రహించడానికే కనుమ స్నానానికి కాకితో పోలిక. పాటాన్ని గ్రహించడమే కాదు. మనతోడి జీవరాసులకు చెందిన ప్రాణి పోషణ—పూజ అను పేరుతో—చేయడం మనకొక విధాయక కృత్యంగా మన పెద్దలు కనుము నాటి కార్యకలాపంలో చేర్చారు.

ఈ పక్షి పూజ సందర్భంలో మనం తొలుత స్మరించ తగింది కర్షకులు ఇంటి ముంగిళ్లకు కట్టే వడ్ల కుచ్చుల విషయం.

వడ్ల కుచ్చులు

ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి నాటికి వరి కుప్పల నూర్పిళ్లు అయిపోతాయి. భూత దయార్ద్ర హృదయం, శ్రద్ధగల రైతులు కోతలప్పుడో, కట్టి వేతలప్పుడో, కుప్ప నూర్పిళ్లప్పుడో వరి వెన్నులను పోగు చేసి కుచ్చుగా కట్టి యింటి ముంగిళ్ల మొంజూరుల్లో వేళ్లాడ తీయడం నిన్న మొన్నటివరకు ఆచారంగా అన్ని ప్రాంతాల్లోనూ వుండేది.

రైతు వ్యక్తిగతంగానే కాక సాముదాయకంగా కూడా ఈ కుచ్చులు కూర్చి ప్రభలు కట్టి మేళతాళాలతో వూరేగించి గ్రామంలో బహిరంగ స్థలాలలో కట్టడం కొన్ని ప్రాంతాల్లో వుండేది.

వ్యక్తుల లోగిళ్ల ముంగిళ్లలో, గ్రామం యొక్క ఉమ్మడి స్థలాలలో మాత్రమే కాక, ఈ కుచ్చులు కట్టడం అక్కడక్కడ దేవాలయాల్లో కూడా పెద్ద ఉత్సవంతో వీనిని వేలాడ తీయడం వుంటూ వుండేది.

కొన్ని గ్రంథాల్లోని వ్రాతలను పట్టి చూస్తే దేవుడికి వడ్ల కుచ్చు కుస్తానని మొక్కుకోవడం, ఆ మొక్కు కనుము నాడు తీర్చుకోవడం వుంటూ వుండేటట్లు కనిపిస్తుంది.

కొన్ని ప్రాంతాల్లో వరి వెన్నులు సంక్రాంతి నాడు పీట్ల మెడలో కట్టి మరునాడు తీసి పక్షులకు పడవేయడం వుంది. మరికొన్ని ప్రాంతాల్లో వరి వెన్నులను సంక్రాంతినాడు వంట పాత్రలకు చుట పెట్టి, ఆహారం వున్నట్లున్నా తెలియవస్తూ వుంది. ఇట్లా చేయడంవల్ల ఆ యింటివారికి కొత్త సంవత్సరం సుఖప్రదం, శుభప్రదం అవుతుందని నమ్ముతారు.

ఈ సంప్రదాయం అంతా పక్షి పూజేకదా ! ఇది పక్షిపూజ కాదనీ, మానవుడు స్వార్థంతో చేసే కార్యమనీ, అప్పటికి యింకా సుళ్లమీద వుండే జొన్న మున్నగు చేలమీదికి పక్షులు ముమ్మరంగా పోకుండా అరికట్టి, ఆకర్షించి, ఆపి వుంచడానికి ఈ కుచ్చులు ఎరగా వుండేవని ఒక సిద్ధాంతం వుంది.

లోకజ్ఞుడైన కవి మాత్రం ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోక, యిది పక్షి పూజే అనీ, యిందులో ఎంతో పరార్థ ప్రవణ బుద్ధి వుందనీ యిట్లా వ్రాస్తున్నాడు:

అతిథుల పశువుల నాదరించుట యందు
స్వార్థమేదైనను సొగసుల్లు
భగవేపయం దటి కారణమే లేదు

(మిగతా 8వ పేజీలో)


''వాగ్దేవి'' (పారమార)

సంక్రాంతి హేల

క్రొత్త వంట యింట కువ్వలు వోయగా
క్రొత్త తలపు వలపు కొమ్మలెక్క
క్రొత్తదనము జనము గుండెలనిండ సం
క్రాంతి వచ్చె క్రొత్త వెలుగు తెచ్చె

సీ॥ నింగిలో చుక్కలు చెంగలించు విధాన
ముంగిళ ముత్యాల ముగ్గులొప్ప
చేమంతి పూదండ సింగారముల నొల్కు
వరుస కన్నెల వాలు జడలు మెరయ
పసుపు కుంకుమ సౌరులెనగ నింటింట పే
రంటాండ్ర సందడి క్రందుకొనగ
గృహవైభవము విస్తరింపగా గడపలన్
గొబ్బెమ్మల బెడంగు గుబ్బతిల్ల

ఆ॥ భోగి మంటతో నిలువెల్ల పులకరించు
బుడుత పాపల బోసినవ్వులు చెలంగ
తెలుగుసీమల నందాలు చిలకరించె
కలిత హిమకణజాల సంక్రాంతి హేల

క॥ హేమంత ప్రకృతి వధూ
సీమంతపు వీధిలోన సిందూర రజ
శ్రీమంతమున్ వెచ్చన
భ్రామరు చలిమంట కొనలు ప్రాకెను రేనలన్

ఆ॥ వాకిలన్నియు తెల్లముగ్గు మేడలయ్యె
తోటలన్నియు బంతిపూబాటలయ్యె
పల్లెలన్నియు మురిపాల మల్లెలయ్యె
వీధి వీధుల సంక్రాంతి వేడ్క గొల్పె

— వేముగంటి నరసింహాచార్యులు



గమనిక * పై ఆఫీసు-నవయుగ ఫిలిమ్సు ఎదురుగాగల పెండిలి వీధిలోకి మార్చబడుచున్నది.

మూలశంకకు
త్వరగా
నమ్మకమైన
హెడన్‌సాతో
చికిత్సను పొందండి
-శస్త్రచికిత్స
అవసరములేదు!
DOL 327 TEL

నెలకు రు. 5/- లు
జపాన్ మోడల్ ట్రాన్సిస్టరు
3 బాండ్, ఆల్ ట్రాన్సిస్టరు ఆల్ వరల్డు ధర రు 325 నెలసరి రు 5/— వాయిదాలలో దొరకును.



PLAZA ELECTRONICS,
P.B 2105 Delhi-7

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక

సంపాదించండి.
13% P.A. ఫిక్సెడ్ డిపాజిట్ల మీద
DETAILS CONTACT PHONE 72420
MAHARAJA FINANCES
306 OLD THARAGUPET – BANGALORE-2A
INAUGURATED BY Dr. C D DESHMUKH

సంస్మరణ

కీ॥ శే॥ శ్రీ కూసంపూడి శ్రీ రంగనాయకులు; శ్రీమతి సుబ్బమ్మంగారు (అతిథి) 17, 14; సం॥లు క్రితం మమ్ములను వీడి పరమేశ్వరుని సాన్నిధ్యముపొందిన ఆదురజీవులు, ఇలవేల్పులు, పూజ్యనీయులు అగు మా తలి దండ్రులకు వేడి కన్నీటి ధారలతో తర్పణ చేస్తూ వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాశ్వతమగు శాంతిని చేకూర్చి ఉత్తమ జన్మను ప్రసాదించుగాక అని ప్రతి దినము ప్రార్థనతోపాటు పదేపదే ఈ పుణ్యదినములో ప్రార్థిస్తున్నాము (కు॥ వాల్లు) రామకృష్ణ,
(కు॥ వార్తెలు) ఎం త్యాల, న్యాకొంతమ్మ, హైద్రాబాద్
బద్వరతి చంద్రమ్మ

సంక్రాంతి మందిరం

(6వ పేజీ తరువాయి)

తట్టుకోలేక ఒకసారి నెహ్రూజీ ఎక్కడైనా దాక్కునే వారు కూడా! ప్రజలిచ్చే వినోదాలుఅంతకంతకూపెద్దవయ్యేవి. జనసమూహాపు తాకిడికి—ఆనందభవనంలోని నెహ్రూ కుటుంబీకులకు ఏ పని చెయ్యడానికైనా చాలా ఇబ్బందిగా ఉండేది ముఖ్య వ్యక్తులతో ఏదైనా చర్చించడానికి, వ్రాసుకోవడానికే—జనం చేసేరణగొణధ్వని నెహ్రూజీకి చాలా అవరోధంగా ఉండేది అయినప్పటికీ ప్రజలు తనపై కనపరిచే ఆప్యాయతకు, తనను చూడడానికి చూపే కుతూహలతకూ నెహ్రూజీ ఎంతోఆనందించేవారు!

మొదటి ఆనందభవన్‌ను జాతికి సమర్పించిన తర్వాత— తమ కొరకు ఒక చిన్న భవనాన్ని నెహ్రూ కుటుంబంవారు నిర్మించుకుని ఆనందభవనం అనే పేరు పెట్టుకున్నారు మొదటి భవనానికి స్వరాజ్య భవనంగా పేరుమార్చారు ఆ భవనము చుట్టూ అందమైన పూలతోట ఉంది ఆనందభవనంలోని పాలరాతితో అద్భుతంగా నిర్మించిన నేలను చూడడం ఒక మంచి అనుభూతి! ఆ భవనంలో అద్భుతమైన నెహ్రూజీ లైబ్రరీ కూడా ఉంది! అనేక మంది నాయకులు ఆ భవనంలో ఉన్నప్పుడే, పోలీసులు అరెస్టు చేశారు. ఒక రోజు ఉదయం మోతీలాల్, నెహ్రూజీ, డాక్టర్ సయ్యద్ మహమూద్ నిద్ర మంచాల మీద ఉండగానే అరెస్టు కాబడ్డారు పోలీసులు నెహ్రూ మీద, ఆయన తండ్రి మీద జుల్మానాలు విధిస్తూ ఉండేవారు కాంగ్రెస్ సిద్ధాంత ప్రకారం బ్రిటిష్ వారికి నెహ్రూజీగానీ, ఆయన తండ్రిగానీ జుల్మానాలు చెల్లించేవారు కారు! అందు చేత పోలీసులు రోజూ వచ్చి—ఆనందభవన్‌లోని చిన్నా, పెద్ద ఫర్నిచర్‌ను కాస్త కాస్త తీసుకు పోతూ ఉండేవారు! ఒక రోజున అప్పటికి 4 సంవత్సరాల వయస్సున్న ఇందిర—పోలీసులు తమ సామగ్రి తీసుకు వెళ్లడం చూసి, వాళ్లపై మండిపడింది!

ఆనంద భవనం కేవలం అందమైన భవనమే కాదు! భారత దేశ చరిత్రలో అదొక భాగం! అది మహామహులు నివసించిన భవనమేకాదు—స్వాతంత్ర్యంకోసం యావత్తు జాతి జరిపిన సంగ్రామానికి ప్రతీక!

(ఆంగ్ల వ్యాసం ఆధారంగా)

అమొగ్గా, సిగ్గుముగు — రమణ

సంక్రాంతి పక్షులు

(7 వ పేజీ తరువాయి)

కారుణ్యమే హేతువౌర! వంట
పశుసంతతికే గాక పయి పయి తిరిగెడు
ఎక్కులంకుం గూడ భాగ
మగుట
—చిలుకూరి రామభద్రశాస్త్రి

కవి యిట్లా వ్రాసినా పైవాదం కాదనడ మెందుకని యిది పూర్తిగా పక్షి పూజ కాదనే అనుకుందాము కాని కనుమునాడు ప్రత్యేకముగా పక్షి పూజ సాగడంకూడా వుందని నొక్కి వక్కాణించడానికి ఆస్కారాలు వుండనే వున్నాయి

పక్షులకు రంగుల అన్నం

కొన్ని ప్రాంతాల్లో వండిన అన్నానికి కుంకుమ, పసుపు మున్నగు రంగులు విడివిడిగా పట్టి, ఆ అన్నాన్ని ఆకుల్లో పెట్టి ఆ ఆకుల్ని బహిరంగ స్థలాల్లో ఆహారార్థం వుంచే ఆచారం వుంది

అప్పటినుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణంలో తమ ప్రియబంధువులు క్షేమాభివృద్ధులు కలిగివుండడం, పక్షులు వచ్చి ఈ ఎర్ర అన్నము, ఈ పచ్చ అన్నము తినివేయడంవల్ల, సూచితమవుతుందని వారి నమ్మకం.

కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పక్షి పూజ మరీ ఆడంబరంగా జరుగుతుంది

కనుమునాటి ఉదయాన్నే గ్రామములోని స్త్రీలు అందరూ చక్కగా అలంకరించుకొని తాము పక్షులకు పెట్టతలచిన పళ్లు, పప్పులు మొదలయిన పదార్థాలన్నీ పళ్లేలలో పెట్టుకొని చెరువుగట్టుకో, బహిరంగస్థలానికో వెళతారు అక్కడ వానిని వుంచి, తాము కొంచెం దూరంగా పెడగా తప్పుకుంటారు రకరకాల పక్షులు బిలాబిలా వచ్చి ఎగబడి వానిని తింటాయి.

ఈ దృశ్యాన్ని పరికిస్తూ ఆ స్త్రీలు పరమానందం పడతారు

హిమాలయ సాను ప్రదేశాల్లో ఈనాడు ఈ పక్షి పూజ యింకో మాదిరిగా సాగుతుంది

పక్షుల పప్పుల బొమ్మలు

సంక్రాంతి నాడు అక్కడి వారు కొత్త బియ్యపు పిండితో, రకరకాల పక్షుల ఆకారంతో పప్పులు చేస్తారు వానిని వెన్నతో కాని, నేతితో కాని వేయిస్తారు. చల్లారిన పిమ్మట వానిని దండలుగా గుచ్చి పిల్లల మెడల్లో వేస్తారు ఉత్తరాయణంలో పిల్లల యోగక్షేమాది భాగ్యాలకు రక్ష రేకులుగా వానిని వారు భావిస్తారు

మరునాడు అనగా కనుము నాడు వానిని తీసివేసి కాకులు మున్నగు పక్షులకు విసిరి వేస్తారు ఇట్లా వేయడం వల్ల ఆ పిల్లలకు వుండుకున్న పీడలు వదిలి పోతాయని వారి నమ్మిక.



వంగ దేశంలో ఈ ఆచారం యింకో విధంగా వుంది

పప్పులతో వండిన పక్షి ఆకారపు పప్పులు, కాక యిక్కడ పంచదారతో పోసిన పక్షి ఆకారపు బొమ్మలతో ఈ కార్యకలాపం నిర్వహిస్తారు ఆంధ్ర దేశంలో పంచదారతో చిలకలు, హంసలు మున్నగు పక్షుల ఆకారపు బొమ్మలు తయారు చేసి శుభకార్యాల తగువుల్లో, గర్భవతుల సూడిదల్లో, కొత్త పెళ్లి కూతుళ్ల సారెల్లో వాడడం వుంది వంగ దేశంలో అట్లా కాక ఆ పంచదార చిలకల్ని సంక్రాంతి నాడు పిల్లల మెడల్లో వేసి కనుము నాడు తీసి పక్షులకు వేశేస్తారు

ఇట్లా వేయడం వల్ల పిల్లలకు 'పిట్ట రూపు' అనే జబ్బు రాకుండా వుంటుందనే నమ్మకం వంగ దేశస్థులకు వుంది

మరికొన్ని ప్రాంతాల్లో పిల్లల మెడలో బియ్యపు రొట్టె ముక్కలు దండ గుచ్చి వేస్తారు ఈ దండలున్నూ కనుము నాడు పక్షులకే వేస్తారు.

కోడి పందేలు

ఇట్లా యిన్ని విధాల పూజింపబడే పక్షులకు ఈ పండుగ నాడే కోడి పందేల పేరుతో హింసాపరమైన క్షోభ కూడా వుందని చెప్పక తప్పదు

కాని హింసా కళంకితమైన కోడి పందెపు క్రీడల వల్లనే కోడి పుంజులకు ఈ రోజుల్లో మిక్కిలి పుష్టికరమైన రాగుల ప్రత్యేకపు టాహారం పెట్టి బలిపించే అలవాటు ఏర్పడింది

ఈ పందేల వల్లనే

శ్రీనాథుని 'క్రీడాభిరామ వీధి నాటకంలో 'హా కుమారస్వామి వాహనములార' అనే సంబుద్ధితో సీసపద్య స్మరణం లభించింది—

జానపద వాఙ్మయంలో
నా కోడి భీమన్నరా ఓహో
నా కోడి హనుమన్నరా
నా కోడి నీ కోడి ఏకమై కలబడితే
అనే గొప్ప పాట పుట్టింది—

కవితా ప్రపంచంలో
కాలికి కత్తి కట్టి కదనమ్మున
దూకిన కోడిపుంజు ప్రా
ణాలు తెగించి పౌరుషమునన్
పలనాటి తెలుంగ సీమ సీ
రాళుల బాలచంద్రుల దిగంత
యశస్సులనేచి పోరెడిన్
అనే ఉత్పల వారి ఉత్పల మాలలో ఉత్కర్ష పొందింది.



క్లబ్ లేక పార్టీయందు....
బ్రిడ్జి లేక రమ్మీ...
యెటువంటి పేకాటలోనైనా పేకముక్కలను కలపుటకు ఉత్సాహంతో ఆడుటకు చిర కాలం మనగల పాపులర్ 009 ప్లేయింగ్ కార్డులు చాలామంచివి.



తయారుచేయువారు:
పాపులర్ ఫైన్ ఆర్ట్ లిథో వర్క్సు (ప్రై) లిమిటెడ్
బొంబాయి-55
దక్షిణ ఇండియా సోల్ సెల్లింగ్ ఏజెంట్లు
ఏ. సి. రామలింగం & సన్సు
2/422, టంకసాల వీధి, మద్రాస్-1.
ఫోన్: 33372 & 39324

ఇప్పుడిక
క్లోరోమెథేన్లు
మిథైల్ క్లోరైడ్
మెథిలిన్ క్లోరైడ్
క్లోరోఫామ్
కార్బన్‌టెట్రాక్లోరైడ్
MCIC మెట్టూర్ కెమికల్ & ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్
మెట్టూర్ డామ్-2, సేలం జిల్లా, తమిళనాడు
Criterion MCIC

తెలుగు ప్రేక్షకలోకానికి మా సంక్రాంతి శుభాకాంక్షలు.
ఒరేయ్ అడుక్కుతినేవాళ్లంతా అందలాలెక్కాలని అనుకుంటే ఎలారా! ఎవడేవిటో భగవంతుడే నిర్ణయించాడు- ఒరేయ్ నువ్వు రిక్షాలాక్కోరా. నువ్వు ఎమ్.ఎల్.ఏ.వి కారా. నువ్వు లక్షాధికారివి కారా అది కారా యిది కారా అని మొహం మీద స్టాంపు ముద్రవేసి భూమ్మీద పడేశాడు. దాన్నెవరూమార్చలేరురా....
— మార్తాండం
రేపే 4 వ వారం



నాగభూషణం సమర్పించు
రవి ఆర్ట్ థియేటర్స్
ఒకే కుటుంబం
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం
ఎ. భీమ్‌సింగ్
నిర్మాతలు
సి.హెచ్. రాఘవరావు
కె. బసవయ్య
DEVI
ఆంధ్ర: పూర్ణా లలిత సీడెడ్: బలరాం పిక్చర్స్ నైజాం శ్రీ పద్మా పిక్చర్స్



సుఖమైన వ్యవసాయమునకు సులువైన మార్గము!

కె. యస్. బి.
సబ్‌మర్సిబుల్ పంపు

పశ్చిమజర్మనీ వారి సాంకేతిక సహాయముతో తయారు చేయబడుచున్న యీ సబ్‌మర్సిబుల్ పంపులు ఎంత లోతుగల బావినుండైన, గొట్టపుబావినుండైన నీటిని తోడ గలవు.

6 అంగుళ అంతరుమించియున్న గొట్టపుబావులకు.
2 హెచ్. పి. నుంచి 85 హెచ్. పి. వరకు యీ పంపులు లభ్యమగును.

మోటారు, పంపు, నీటిలోనే మునిగియుండి పని చేయును అందువలన వేరే పంపుషెడ్డుగాని, సామెలుగాని అవసరములేదు.

అనుభవము పొందిన మా ఇంజనీర్లు, ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన మెకానిక్కులు. మీకు యీ కె యస్. బి. సబ్‌మర్సిబుల్ పంపులను అమర్చి, ఎటువంటి సర్వీసునైన చేయుటకు ఎల్లప్పుడు సిద్ధముగా నుందురు.

పూర్తి వివరములకు:
సోవిసుగో (ఇండియా) ఇండస్ట్రీస్
శిలక్ వీధి, కాకినాడ-1.
ఫోన్: 499.



సత్తెనపల్లి తాలూకాలో ఇప్పుడు సాగర్ నీటితో పండిస్తున్న పసుపు తోటలో పనిచేస్తున్న పల్లెపడుచు

శ్రీ బి. ఎస్. ఆర్. కృష్ణ

"జ్యోత్స్నకలి జొన్న యంజలి
జొన్నన్నము జొన్నపిసరు జొన్నలుతప్పన్
సన్నన్నము సున్నసుమీ
పన్నుగ బలనాటి సీమ ప్రజలందరకున్"

అన్నాడు ఆనాడు శ్రీనాథ మహాకవి. ఉద్దండ కవి పండితులను అవలీలగా ఓడించి, నవరసభరిత కవనాలను సృష్టించి ధరణీపతుల అర్ధ సింహాసనాల నధిష్ఠించిన కవిరాజు పలనాటి జొన్న పిసరు మింగలేక అట్లా కసురుకొన్నాడు.

కృష్ణవేణిని బంధించి ఆ నదీ జలాలతో పసిడిపంటలు పండిస్తూ ఈనాడు సన్నన్నం తింటున్న పలనాటి సీమ ప్రజలను ఆ మహాకవి స్వర్గలోకంనుంచి తొంగి చూడగల్గితే మరొకసారి పలనాడు చూడాలన్న కోరిక ఆయనకు జనించకపోదు. నేటి పలనాటి శోభను, అక్కడి రైతుల చైతన్యాన్ని, వారు చెమటోడ్చి పండిస్తున్న ముంగారు, బంగారు పంటలను ఆ కర్షక జనాల సిరిసంపదలను వర్ణిస్తూ మరొక మహాకావ్యాన్నే వ్రాయాలని ఉవ్విళ్లూరక మానడు.

నేటి పలనాటి సీమ పచ్చదనానికి కారణం కృష్ణానది మీద నల్గొండ జిల్లా నందికొండ గ్రామ సమీపాన నిర్మించిన బృహత్తర నాగార్జునసాగరం. ఈ ప్రాంత గ్రామసీమల స్వరూపాన్నీ, ప్రజల దృక్పథాలను సైతం మార్చివేస్తున్న దీ మహా నిర్మాణం. బ్రహ్మాండమైన ఈ జలాశయం నుంచి సేద్యపు నీరు అందుతున్న ఈ సీమలో, ఇతర మండలాలలో, తాలూకాలలో వరిపైరుతోపాటు ఇంకా ఎన్నో కొత్త కొత్త పంటలు పండిస్తున్నారు. వీటిలో పసుపు పంట రూకల పంటే. ఒకప్పుడు పూసర క్షేత్రంగా కనపడిన ప్రాంతం ఈనాడు సస్యశ్యామలంగా కనులవిందు గొల్పుతున్నది.

ఈ ప్రాంతంలో ఏర్పడిన ఈ కొత్త సేద్యపు నీటి పారుదల సౌకర్యాలు ఇతర ప్రాంతాల రైతు లెందరినో ఆకర్షించినవి. వరి పంటతో పాటు వాణిజ్య పంటలనూ, ఏటా రెండు, మూడు కార్లు పండిస్తున్నారు.

ఇంతకుముందు మెట్ట సేద్యంలో ఎకరాకు 5 బస్తాలకు కూడా నోచుకోని ఇక్కడి భూములలో ఇప్పుడు 25—30 బస్తాలదాకా ధాన్యం పండుతున్నది. ఇక ఇక్కడి రైతులకు అనావృష్టి బాధ లేదు. ఎప్పుడుబడితే అప్పుడు పంటలకు సేద్యపు నీరు పిలిస్తే పలుకుతుంది.

ఇక్కడి కొత్త అవకాశాల వల్ల ఆకర్షితులైన గుంటూరు జిల్లా తూర్పు ప్రాంతపు యువ రైతు ఒకరు పసుపు పంటను ఈ ప్రాంతానికి తెచ్చినఉదంతం ఔత్సుక్యం కల్గిస్తుంది.

శ్రీ అన్నపరెడ్డి వెంకటరెడ్డి, తెనాలి తాలూకా వల్లభాపురం నుంచి వచ్చి 1969 లో సత్తెనపల్లి తాలూకా కామెరపూడి గ్రామంలో రెండెకరాల భూమిలో పసుపు పంట వేశారు. ఆ తొలి ప్రయత్నంలో ఒక ఎకరం మేర పంట దెబ్బ తిన్నప్పటికీ మొత్తం మీద 10,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ప్రయత్న సాఫల్యం వల్ల లభించిన ఉత్సాహంతో వీరు ఈయేడు ప్రక్కనే ఉన్న కంభంపాడులో మరొక అయిదెకరాలు కౌలుకి తీసుకొని పసుపు పంట వేశారు.

నాగార్జునసాగర్ ఆయకట్టు క్రింద నేడు వెంకట రెడ్డి వంటివారు పలువురు రైతులు పసుపు పంట పండిస్తున్నారు. ఇంకా జొన్న, సజ్జ, మిర్చి, ప్రత్తి, ధనియాలు, రకరకాల కూరగాయలు వీటి క్రింద పండిస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఒక విశేషం మెట్ట వరి పంట. ఇంతకు ముందు గుంటూరు జిల్లాలో వర్షంమీద ఆధారపడి మెట్ట వరిని పండించేవారు. ఈ పంటకు కొద్దిపాటి సేద్యపు నీరు చాలును. అదయినా అదనులో వర్షాలు లేనప్పుడు మాత్రమే. ఆవిధంగా నాగార్జునసాగర్ ఆయకట్టు క్రింద మెట్ట వరికి మంచి సౌకర్యం లభించింది. ప్రస్తుతం 50,000 ఎకరాల పైచిలుకు భూములలో మెట్టవరి పండిస్తున్నారు.

రాష్ట్ర వ్యవసాయాధికారులు, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి 'సహాయ సంస్థ' (యు. ఎస్. ఏ. ఐ. డి.) నిపుణులు ఈ మెట్టవరి సేద్యానికి మంచి సలహాలిచ్చి ప్రోత్సాహ మిస్తున్నారు.

ఈ ప్రాంతంలో గొప్ప పంటల విప్లవం సాధిస్తున్న నాగార్జునసాగరం ఒక అద్భుత నిర్మాణం. ఒకనాడు బౌద్ధ సంస్కృతి విరాజిల్లిన ప్రసిద్ధ ప్రదేశంలో ఈ సాగర నిర్మాణం జరిగింది. ఒకనాడు బౌద్ధ విహారాలు వెలిసినచోట ఈనాడు ఒక మహత్తర ఆధునిక మానవ నిర్మిత జలాశయం అవతరించింది. ప్రాచీన చరిత్రలో ఉజ్జ్వల భూమిక నిర్వహించిన నాగార్జున కొండ నాగార్జున సాగర్‌గా కొత్త రూపులు దిద్దుకొని ఆధునిక చరిత్రలో ఒక మహా సౌభాగ్య నిలయంగా చోటు చేసుకొన్నది.

ఈ మహా నిర్మాణపు ప్రథమ దశలో బ్రహ్మాండమైన ఆనకట్ట నిర్మాణంతో పాటు 127 మైళ్ల వరకు కుడికాలువ, 111 మైళ్ల వరకు ఎడమ కాల్వ పూర్తి కావవస్తున్నాయి. దీనివల్ల కుడి కాల్వ క్రింద 11,74,000 ఎకరాలకు, ఎడమ కాల్వ క్రింద 8,80,000 ఎకరాలకు నీరు లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణం పూర్తయినప్పుడు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో (కుడి కాలువ క్రింద), నల్గొండ, ఖమ్మం, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలలో (ఎడమ కాలువ క్రింద) మొత్తం 35 లక్షల ఎకరాల భూములకు సేద్యపు నీరు లభిస్తుంది.

ఇంతవరకు ఈ ప్రాజెక్టుకి 170 కోట్ల రూపాయల దాకా ఖర్చయింది. "శాంతికి ఆహారం" కార్యక్రమం క్రింద అమెరికా చేసిన ఋణ సహాయంలో ఈ ప్రాజెక్టుకి లభించినంత పెద్ద మొత్తం మరి దేనికీ లభించలేదు. దీనికి అమెరికా 63 కోట్ల 34 లక్షల రూపాయలు సహాయం చేసింది. ఆనకట్ట నిర్మాణానికి, పంట కాల్వల త్రవ్వకానికి అయినఖర్చులో చాలా భాగానికి ఈ ధనం ఉపయోగపడింది.

క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో ఇక్కడినుంచి దేశ దేశాలకు బుద్ధదేవుని సందేశాన్ని వినిపించిన ప్రసిద్ధ 'బౌద్ధ' మహా పండితుడు నాగార్జునాచార్యుని పేర నిర్మాణమైన దీ సాగరం. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1955 డిసెంబరులో స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూ శంకు స్థాపన గావిస్తూ అన్న మాటలివి:

"ఇక్కడ నాగార్జున సాగర్‌కి శంకుస్థాపన చేయటం ఒక పవిత్ర కార్యంగా భావిస్తున్నాను. ఇది భారత దేశంలో ఒక మానవతా మహా మందిరానికి శంకుస్థాపన వంటిది. దేశం అంతటా నిర్మాణమవుతున్న ఆధునిక సౌభాగ్య ఆలయాలకు ఇదొక చిహ్నం."

సత్తెనపల్లి తాలూకాలో సాగర్ నీటిక్రింద పండిన వరిపైరు కోత



ఒక పలనాటి గ్రామంలో వరి కళ్లంలో ధాన్యం పోత పోస్తున్న దృశ్యం

సంక్రాంతి శుభాకాంక్షలు

వాసు డీసెల్ ఇంజన్లు



- దృఢమైనవి
- నమ్మకమైనవి
- నడుపుటకు సుళువు
- ఆయిలుఖర్చు తక్కువ

ఒక సంవత్సరము గ్యారంటీ యివ్వబడును

ల్యాండు మార్టగేజి బ్యాంకు మరియు షెడ్యూల్డు బ్యాంకులవారిచే మంజూరు చేయబడు తక్కావీ తదితర ఋణముల క్రింద సప్లయి చేయబడుటకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటువారిచే ఆమోదింపబడినవి



6 H. P. 650 R P M — 5 H P. 1500 R P M.

తయారు చేసినవారు:
వాసు ఇండస్ట్రీసు,
ఫోన్ నం 6411, — 7515 P B No 553, విజయవాడ-3 Grams "VASIND"

SUVARNA

మీ పేరు ఓటరుల జాబితాలో వున్నదా?

1970 జనవరి 1వ తేదీనాటికి మీ వయస్సు 21 ఏళ్లు అయినా, అంతకు మించినా మీకు రాబోయే జనరల్ ఎన్నికలలో ఓటువేసే అధికారం వుంది. మీ పేరు ఓటరుల జాబితాలో వుండేటట్లు రూఢి చేసుకోండి. లేకపోతే మీ ఓటుహక్కును వినియోగించుకోవజాలరు.

ఓటరుల జాబితాలో మీపేరు లేకుంటే, మీ నియోజకవర్గం ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు తక్షణమే— ఏ పరిస్థితిలోనైనా 15 1-1971 దాటకుండా వ్రాయండి.

ఓటరుల జాబితాలో మీ పేరు చేర్చడానికి దరఖాస్తు రుసుము యిప్పుడు 10 పైసలు మాత్రమే.

జనరల్ ఎన్నికలు

davp 70/594

మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు



స్త్రీ, పురుషులు అందరు, అన్ని వయస్సులవారు సులభముగా నడుపుటకు అనువైనది. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరము వెళ్లుటకు వీలైన

సువేగా మోపెడ్ ను వాడండి.



ఆధునిక వ్యవసాయమునకు. అధికోత్పత్తికి, స్వల్ప వ్యయంతో ఎక్కువగా పనిచేయుటకు

మెకార్మిక్ ఇంటర్నేషనల్ ట్రాక్టర్ నే వాడండి.

తక్కువ వ్యయముతో ఎక్కువ ప్రకాశవంతమునిచ్చు అడినన్ను పెయింట్సు అండ్ కెమికల్స్ లిమిటెడ్ మద్రాసువారి ప్రఖ్యాతిపొందిన

రంగులను

మీ బస్సులకు, లారీలకు, కార్లకు, భవనములకు గృహములకు ఉపయోగించండి.

నాణ్యతకు, మన్నికకు, సాటిలేని

SRMT Auto Parts నే వాడండి.

బస్, లారీ, ఆపరేటర్లకు, తదితరులకు విజ్ఞప్తి

మా ఆధునికమైన ఆటోమోబైల్ వర్కుషాపునందు బెంజి, ఫారో, లేలెండ్ మొదలగుఅన్నిరకముల ట్రక్కులు స్వల్పవ్యవధిలో రిపేరుచేయుటకు అన్నిరకములైన వసతులు కలవు.

1. **VAN NORMAN 475 P. NEW MODEL** క్రాంకు షాఫ్టు గ్రైండరుపై అన్నిరకములైన ట్రక్కులు, కారులు, ట్రాక్టర్లు, తదితరములైన ఆయిల్ ఇంజన్ల క్రాంకుషాఫ్టులు శిక్షణపొందిన అనుభవము గల పనివారలచే సకాలములో గ్రైండింగు చేయగలము.

2. **VAN NORMAN 777-S-4** మోడల్ రీ బోరింగు మిషన్‌తో అన్నిరకములైన ట్రక్కులు, చిన్నకారుల, సిలండరు బ్లాకులు, రిబోరు చేసి స్వల్పకాలములో డెలివరీ యివ్వగలము.

3. **Air Conditioned** రూపములో అమర్చబడిన ఆధునిక **Calibrating Machine** పై అన్నిరకములైన ట్రక్కులు, ట్రాక్టర్లు, తదితరముల డీజలు ఇంజన్ల **Fuel injection Pump** లు తర్ఫీదుపొందిన పనివారలచే రిపేరుచేసి సకాలములో డెలివరీ ఇవ్వబడును.

4. మా వద్ద అమర్చబడిన లేతులు, హైడ్రాలిక్ ప్రెస్సు, తదితర ఎక్విప్‌మెంటుతో అన్నిరకములైన జాబ్‌వర్కు చేయబడును.

Grams: "GOPAUTO" Phone No: 590, 690

శ్రీ గోపాల్ ఆటోసర్వీస్,
వల్లభాయి వీధి, P. B. No. 76.
కాకినాడ-1

బ్రాంచి ఆఫీసు:
సిద్దియాంబర్ బజార్, హైదరాబాద్-12.
Phone No. 45146

PRABHAT

అశేష ఆంధ్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

R.K. బదర్సు
శ్రీకృష్ణ సత్యా
(ఈస్టమన్ కలర్)
N.T.రామారావు, జయలలిత, S.V.రంగారావు, కాంతారావు
దర్శకత్వం.K.V.రెడ్డి B.Sc.(Hons)
నిర్మాత
(త్రి)విక్రమరావు

నిర్మాణంలోవున్న చిత్రాలు

శ్రీకృష్ణా ఫిలింస్
నమ్మకద్రోహులు
కృష్ణ, చంద్రకళ, రాజబాబు,
దర్శకత్వం: K.V.S.కుటుంబరావు
నిర్మాతలు
Dr. V. సుబ్బారావు
V.మనోహరబాబు
(ఆంధ్రకు మాత్రం)

విజయా ప్రొడక్షన్స్
"తాజా చిత్రం"
నాయకుడు..N.T.రామారావు
నిర్మాతలు
నాగిరెడ్డి-చక్రపాణి

A.V.M
"ప్రొ॥ నెం.13"
దర్శకత్వం
K.బాలచందర్

V.శాంతారామ్ ప్రొడక్షన్స్
జల్ బిన్ మఛిలి నృత్య బిన్ బిజిలి
నిర్మాత-దర్శకుడు
V.శాంతారామ్

D.V.S.ప్రొడక్షన్స్
"ప్రొడక్షన్ నెం.5"
నాయకుడు-పద్మశ్రీ N.T.రామారావు
దర్శకత్వం: K.విశ్వనాథ్
నిర్మాత.. D.V.S.రాజు

వాహినీ వారి
"తాజా చిత్రం"
నిర్మాత-దర్శకుడు
B.N.రెడ్డి

రామన్ ప్రొడక్షన్స్
జ్వాలా
రంగుల చిత్రం

సావిత్రి కంబైన్స్
'వింత సంసారం'
సావిత్రి, జగ్గయ్య, రాజబాబు
దర్శకత్వం..శ్రీమతి సావిత్రి
నిర్మాతలు
శ్రీమతి సావిత్రి
బిడ్డి శ్రీహరిరావు

విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న చిత్రాలు:

N.T.R. ఎస్టేట్ ప్రొడక్షన్ యూనిట్ వారి
కోడలు దిద్దిన కాపురం
N.T.రామారావు, జగ్గయ్య, సావిత్రి, వాణిశ్రీ, విజయలలిత
నిర్మాత... త్రివిక్రమరావు

A.V.M. వారి
చిట్టిచెల్లెలు
N.T.రామారావు, వాణిశ్రీ, రాజశ్రీ, హరనాథ్.

విజయా పిక్చర్సు
విజయవాడ • గుంతకల్లు

అశేషఆంధ్రప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

కౌముదీ ఆర్టు పిక్చర్సు
నలదమయంతి
(వర్ణ చిత్రం)
నాయకుడు నటరత్న N.T.రామారావు
నిర్మాత..యం.యస్.రెడ్డి.

G.R.ప్రొడక్షన్స్
రాజకోట రహస్యం
N.T.రామారావు, దేవిక, జ్యోతిలక్ష్మి.
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాణ-నిర్వహణ: D.జగన్నాథ్
నిర్మాత: M.K.గంగరాజు

లక్ష్మీ కళాచిత్ర
రైతుబిడ్డ
నాయకుడు.. పద్మశ్రీ N.T.రామారావు
దర్శకుడు.. B.A. సుబ్బారావు
నిర్వహణ.. మేడా వెంకటరమణమూర్తి
నిర్మాత...కోట్ల వెంకటరామయ్య
(ఆంధ్రకు మాత్రమే)

R.R.పిక్చర్సు
"ప్రొ॥నెం.16"
జమున, హరనాథ్, వాణిశ్రీ, పద్మనాభం, M.R.R.వాసు, గుమ్మడి
దర్శకుడు..శ్రీకాంత్
నిర్మాత.. రామన్న

సాగర్ ఫిలింస్
"ప్రొడక్షన్ నెం.1"
గుమ్మడి, హరనాథ్, చంద్రకళ.
దర్శకుడు.. C.S.రావు
నిర్మాత.. CH.సీతారామరాజు

తారకరామా వారి
"తాజా చిత్రం"

పూర్ణిమా పిక్చర్సు
"ప్రొడక్షన్ నెం.1"
(మహత్తర పౌరాణిక చిత్రం)
నాయకుడు..పద్మశ్రీ N.T.రామారావు
దర్శకుడు: C.S.రావు
నిర్మాత: D.N.రాజు

వాసు స్టుడియోస్ వారి
"తాజా చిత్రం"

లక్ష్మీనారాయణ కంబైన్స్
"తాజా చిత్రం"

B.నాగిరెడ్డి సమర్పించు
విజయ ఇంటర్ నేషనల్స్
ఘర్ ఘర్ కీ కహానీ
(ఈస్టమన్ కలర్ హిందీ)

విజయవంతంగా ప్రదర్శింపబడుచున్న చిత్రాలు

కౌముదీ వారి
శ్రీకృష్ణ విజయము
N.T.రామారావు, S.V.రంగారావు, కాంతారావు, జయలలిత, జమున, దేవిక, హేమమాలిని,
దర్శకత్వం K.కామేశ్వరరావు
నిర్మాత: యం.యస్.రెడ్డి

శ్రీ స్వరాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్
రైతే రాజు
అంజలీదేవి, కాంతారావు, రాజనాల,
దర్శకుడు..B.V.శ్రీనివాస్

దిలీప్ కుమార్
సైరాభాను
ప్రొస్పెక్ట్ పిక్చర్సు వారి
గోపి
(ఈస్టమన్ కలర్)
దర్శకత్వం..A.భీమ్ సింగ్

విజయా కంబైన్స్
విజయవాడ • గుంతకల్లు

సంక్రాంతి శుభాకాంక్షలతో
లక్ష్మీ కళా చిత్ర సమర్పించు
నటరత్న శ్రీ యన్.టి.రామారావు నటించు

రైతుబిడ్డ

దర్శకత్వం
బి.ఎ.సుబ్బారావు
నిర్మాత కోట్ల వెంకట్రామయ్య • నిర్వహణ మేడా వెంకటరమణమూర్తి

సంగీతం: ఎస్. హనుమంతరావు
అసోసియేట్ డైరెక్టర్: పి.యమ్.వెంకటేశ్వరరావు • కెమెరా: జె.సత్యనారాయణ • కళ: వాలి
ఎడిటింగ్: కె.ఎ.మార్తాండ్. దుస్తులు: బి.నారాయణమూర్తి • కథ: జి.బాలసుబ్రహ్మణ్యం
మాటలు: పినిసెట్టి. పాటలు: సి.నారాయణరెడ్డి-కొసరాజు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బి.ఎ.రమేష్. ప్రొడక్షన్ మేనేజర్: ఎ.సుబ్రహ్మణ్యం
నృత్యం: జెమినీ రాజు • కూచిపూడి నృత్యనాటికలు: చిన సత్యం • స్టిల్స్: బోనా
పంపిణీదారులు: ఆంధ్ర: విజయా కంబైన్స్ • సీడెడ్: బలరామ్ పిక్చర్స్ • నైజాం: ఎస్.ఎన్.ఏ.పి.



మకర సంక్రాంతి
జ్యోతిశ్శాస్త్ర సమన్వయము

శ్రీ పసుమర్తి సుబ్బారాయుడు

శ్రీ మహావిష్ణు, మహాశివుల సంబంధమైన మకర రవి సంక్రమణ పర్వము విశిష్టమైనది. ఒక్క మాటలో ఇది హరిహర పర్వమని అనవలసి యున్నది గనుక హిందువులందరికీ పరమ కళ్యాణ దాయకమైన ఏకైక పర్వము.

వేదాంగములు, వేదములును, వానినుండి ప్రజల విజ్ఞానము వభివృద్ధి పర్చ వెలసిన పురాణములను సమన్వయము చేసికొనుటకు ఏర్పడినవి. అందు జ్యోతిశ్శాస్త్రము ముఖ్యమైనట్టిది. దాని ప్రకారము మత కర్మలు, దేవతాపూజలు జరుపు సంప్రదాయములు ఏర్పడినవి. ఆ పూజావిధాన మతకర్మల నాచరించు పర్వములు ఆయా పూజనీయ దేవతలు రూపగుణ విశేషములు గల నక్షత్రముల ఉనికినిబట్టి నిర్ణయమైనవి. కాన ఖగోళ శాస్త్ర విజ్ఞానమునుబట్టి మత సంప్రదాయముల పుట్టు పూర్వోత్తరములనుతెలిసికొనవలసియున్నది.

మకర సంక్రాంతి

భారతజాతికి ఏకైక పర్వము మకర సంక్రాంతి. నాటితో ధనుర్మాసము పూర్తియగును. సూర్యుడు ధనూరాశిం దాటి మకరములో ప్రవేశించిన తర్వాత ఇరువది గడియలు గడువగా సంక్రమణ పుణ్యకాలము ఆరంభించునని, అప్పటి తర్వాతనే మతకర్మల నాచరింపుదురని విధి నిర్ణయమైనది.

అట్టి పుణ్యకాలపు పర్వము నాటినుండి ధనూరాశి సూర్యోదయానికి పూర్వము ఉదయించుట కారంభించును. దానిపైన వృశ్చికరాశి ఉంటుంది. ఈ రెండు రాసుల ఆకాశప్రదేశము స్వర్గము. అది ముక్కోటి దేవతల నివాసము. ఇంద్రాది దేవతలు అదితి సంతానము. ఆమె కడసారి బిడ్డడు ఉపేంద్రుడు. హరి, విష్ణు—మొదలైన పేర్లు గలవారు. ఆ హరి (Hercules) నక్షత్రరాశి రూపంలో ధనూరాశితో బాటుగా ఉదయానికిపూర్వమందు తూర్పు దిక్కున ఉదయించును.

శ్రీహరి లోకరక్షకుడని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని, పరమపదమందున్న ఆరాధ్య దైవమని, నిర్గుణ రూప రహిత పరమాత్మనుండి వెలువడి, జ్యోతిర్గోళ రూపుడై స్వయంవ్యక్తుడైన వాడని నక్షత్ర దర్శనముచేసి కనుగొన్న సత్యమును. దీర్ఘతము మహర్షి ప్రకటించినాడు. ఆమహావిష్ణువుని భజించి, తాను కన్న కుమారుని అంధ విష్ణు వని పిలుచుకొన్నాడు. ఇట్టి శ్రీహరి దివ్య రూపము ధనుర్మాసములో సూర్యకాంతి యందుండి కనపడదు. కనుకనే పుష్య మాసమునకు శూన్యమాసమన్న పేరు సార్థకమైనది. శ్రీహరిరూపము సంపూర్ణముగా రాసులకు వెలుపలగా కనుగొనబడువరకు పెద్ద ఋషుల కాలసూచకములైన ఇరువది ఏడు నక్షత్రములు అధిదేవతలను నక్షత్రేష్టి విధానములో అర్చించేవారు. అందు స్వర్గధామంలో మొత్తము తారకలన్నిటిలోను పెద్దదై జ్యేష్ఠలో వుండిన తారకు ఇంద్రుడు అధిదేవతయని పూజించెడివారు. ఆ యా నక్షత్రముల యొక్క కార్తె గడచి మొదటిసారిగా సూర్యోదయమునకు కొద్ది కాలము ముందుగా తూర్పున దర్శన మివ్వగా పూజించెడివారు. మరి ఆరునెలలు గడువగా సాయం సంధ్యా సమయమున ఆదే చోటున మొదటిదిగ వుండెడి రోజున ఆ నక్షత్రమునే తిరిగి పూజించెడివారు. మొదటి ఉషఃకాలపు ఉదయ నక్షత్రము హెచ్చు ప్రాధాన్యత గడించి నట్టి అనగా సూర్యుని సమీప నక్షత్రము. రెండవది సూర్యునికి ఎదురు రేఖమీద ఉండునట్టి Achronical Star సూర్యునికి అతి దూరముననున్న నక్షత్రము. ఇట్టి విధానములో నక్షత్ర రూప శ్రీహరి పూజ్యతను గ్రహించిన మహర్షులు హరి భక్తులైనారు. ఆ పరమాత్మ స్వరూపము చూడజాలక తపించి తపస్సు చేసేవారు గనుకనే మార్గశిర మాసమునకు తపోమాస మని పేరు వచ్చియుండును. మరి తపస్సు ఫలించి కోరిన దివ్యరూపము మకర సంక్రమణమునాడు బ్రాహ్మీ ముహూర్త ప్రారంభకాలమందు కన్నుల పండువుగా ఆ దేవదేవుని ప్రియదర్శనము కాగ, ఆనందముతో విష్ణు యజ్ఞమును చేసెడివారు. ఆనాడే సాయంకాలము తూర్పున చంద్ర దైవత్యమైన మృగశిర అర్ధభాగమును ధరించి అర్ధచంద్రధరుడై ఆర్ద్రా శివమూర్తి భూ దైవత్యమై పునర్వసురూపంలో పార్వతిని గూడి అది మిథున రూపంలో మిథునరాశిగా ప్రియదర్శనుడు కాగా, శివుని గూర్చిన యాగము చేసేవారు. మకర సంక్రాంతి ఉభయ హరిహరార్చన పర్వమైనది. శంకరా ద్వైతము ప్రకారము హరిహరులు నిర్గుణ రూపరహిత పరమాత్మనుండి రెండు రూపగుణములు గలవారై వెలువడినారు గనుక దేవదేవులైన వారి నిద్దరిని అబేధ దృష్టితో పూజించడం ముఖ్యమైనది.

రామానుజ వైష్ణవంలో పరమాత్మ నుండి శివుడు, బ్రహ్మ విడిపోగా, శేషుడై యుండిన మూలపరబ్రహ్మము విష్ణువని

(మిగతా 2 వ పేజీలో)

పేరంటానికి — వై. కాంతయ్య

ధనుర్మాస వ్రతానుష్ఠానం:
వైష్ణవ సంప్రదాయ పరతత్వం

శ్రీ ఎస్. టి. పి. వి. రామానుజాచార్యులు

సంప్రదాయం, సంస్కారం, సంస్కృతి పరిరక్షణలో అత్యంత ప్రధానాలు. సదా అనుసరణీయమైన సంప్రదాయం అనుశ్రుతంగా వచ్చినా ఆచరణయోగ్యమే అవుతుంది. కాలానికి ప్రాధాన్యమిచ్చారు కాలజ్ఞులైన ప్రాజ్ఞులు. ఎంతైనా వైజ్ఞానిక సంపత్తివున్నా కాలవేలని అధిగమించడం అసాధ్యం. అందుకే భగవానుడు కాలరూపుడుగా ప్రసిద్ధి కెక్కాడు.

వేదాంతపరంగా జీవాత్మ పరమాత్మను చేరుకొనడముక్తి అంటారు. సాంసారిక బంధాలు తెంచుకొని భ్రమరకీట న్యాయంగా భగవదను సంధాన తాత్పర్యం చేత జీవుడు ముక్తుడై, తాద్రూప్యం సాధించి పరమేశ్వరైక్య సాధిస్తాడంటారు. నవవిధ భక్తి మార్గాలలో మధుర భక్తి ప్రపత్తి మార్గానికి దగ్గిర అంటారు. "అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణంమమ తస్మాత్కారుణ్యాభావేన రక్షరక్ష జనార్దన!" అని ఎకృప భగవానునిసూక్తి ప్రకారం ధర్మ మార్గాచరణనుద్దేశించి నిత్య—నైమిత్తికాది కర్మలేవి తాను చేసినా ఆ కర్మల ఫలితం భగవదర్పితంగా భావించి "పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే భక్త్యా ప్రయచ్ఛతి" అన్న శ్లోకపాదార్థానుగుణంగా భక్తి కల్గి వుండుట ప్రపత్తి. పైవిధంగా చేసే కర్మానుష్ఠానంలో తాదాత్మ్యానుభూతి మధుర భక్తికి చాలవరకు సమీపంగా వుంటుంది. పరమ పురుషుడు నాయకుడుగా, జీవుడు నాయికగా పరపురుష కల్యాణగుణానుభవం చేయుట విశిష్ట విధి. భక్తిభావంతో మీరా వంశీమోహనుణ్ణి కొలిచిన రీతిగాని, భక్తి కవితతో తానే గోపికలుగా భావించి జయదేవుడు గీతగోవిందంలో రాస క్రీడవర్ణించిన రీతిగాని పైతాదాత్మ్య విశిష్టతకు తార్కాణంగా పేర్కొనవచ్చు. అట్టి తాదాత్మ్యానుభూతి కల్గింపగల విశిష్ట శ్రీ వైష్ణవ సంప్రదాయం యీ మార్గశిరమాసంలో ధనుర్మాస వ్రతానుష్ఠానంగా అనూచానంగా ఆచరింప బడడం సంప్రదాయజ్ఞులెరిగిన విషయమే.

ప్రాణప్రదాతయగు సూర్య భగవానుడు ధనూరాశిలో చేరినది మొదలు మకర రాశిలో ప్రవేశించు వరకు గడచు కాలమును ధనుర్మాస మంటారు. ఈ నెల రోజులే నెలపట్టు"గా వాడతారు తెలుగు నాడంతా. గృహాంగణాలు రంగవల్లులతో నర్తిస్తాయి. పసిడి పంటలతో గాదెలు కళకళ లాడుతాయి. రైతుకు పంటసిరి

(మిగతా 2వ పేజీలో)



కలంకారీ అద్దకములు

కలంకారీ అద్దకము

శ్రీ వడమూడి బాలగంగాధరరావు

ఆంధ్రప్రదేశ్ అనాది నుండి చేనేత వృత్తులకు కడు ప్రసిద్ధమైనది. నిర్మల్ లక్క, ఏగిపి వస్తువులు, వరంగల్ తివాచీలు, కొండపల్లి కొయ్యబొమ్మలు, విజయనగరం దంతపు వస్తువులు, హైదరాబాద్ బీదరీ వస్తువులు, మచిలీపట్నం, శ్రీకాళహస్తి కలంకారీ అద్దకములు ఆంధ్రదేశములో గల కొన్ని ముఖ్య చేతి పరిశ్రమలు. ప్రాచీన కాలము నుండియు ఆంధ్రప్రదేశ్ సన్నని నూలు వస్త్రములకు, అద్దకపు పనులకు ప్రఖ్యాతికెక్కినది. "పెంప్లస్ ఆఫ్ ఎరిత్రియన్‌సీ" అను గ్రంథమునందు, ఆంధ్ర తీర ప్రాంతముల నుండియు, గుజరాత్‌నందు గల బ్రోచ్ నుండియు నూలు వస్త్రములు విదేశములకు ఎగుమతి చేసెడివారని పేర్కొనబడినది. టాలమీ (గ్రీక్ దేశస్థుడు) మసౌలియా ప్రాంతము నుండి అతి సున్నితమైన రవపెల్లాలు, విలువ గల వజ్రములు విదేశములకు ఎగుమతి అగుచుండెడివని తన గ్రంథమున పేర్కొనినాడు. వెనిస్ దేశపు ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశములో అనుసరించు నేత రీతులను గుర్తించి విశేషముగ పొగడినాడు. కాకతీయులు, విజయనగర రాజుల కాలమున కూడ ఆంధ్ర దేశము చక్కని వస్త్రములను ఉత్పత్తి చేయుట యందు ప్రసిద్ధికెక్కినది.

మచిలీపట్నం, కాకినాడ, పాలకొల్లు, మద్దపల్లె, చిత్తూరు, కాళహస్తి — మొదలైన పట్టణములు కలంకారీ అద్దకవస్త్రములు ఉత్పత్తి చేయుట యందు చిరకాలముగ ప్రసిద్ధములు. దక్షిణ భారతమున కొచ్చిన్, ఆర్కాటు జిల్లా యందు కొన్ని ప్రదేశములు కూడా కలంకారీ అద్దకములకు పేరెన్నిక గన్నవి. శ్రీకాళహస్తి కలంకారీ అద్దకముల యందు కొలదిగ మహమ్మదీయ కలంకారీ అద్దక ప్రభావము గోచరింపవచ్చు.

మధ్య యుగమున 17, 18, 19 వ శతాబ్దములలో దర్శించిన విదేశ యాత్రికులు కలంకారీ అద్దకముల కొనియాడినారు. బెర్నియర్, కర్నల్ జెడీ, టావెర్నియర్, ఇ బి హవెల్ కలంకారీ అద్దకములను వాటి మీదగల సుందరమైన డిజైనులనుకొని యాడినారు. ఫ్రెంచి యాత్రికుడగు 'బెర్నియర్' 1633 లో ఆ రంగితేబు ఆవిష్కరణమును పంపిన్చింది దివాన్—ఇ—ఆమ్ నందు ప్రదర్శించిన మచిలీపట్టణపు కలంకారీ అద్దకములను వాటి మీద చేతితో గీసిన డిజైనులను కొనియాడినాడు. ఇ బి హవెల్ కూడ కలంకారీ అద్దకములను ప్రత్యేకంగా దేవాలయపు కుడ్యముల మీద ప్రదర్శించు అద్దకములను గురించి విశేషముగా పేర్కొనినాడు.

కర్నల్ జార్జి బెడి కలంకారీ అద్దకములను గురించి క్షుణ్ణముగ తెలిసికొని ఈ విధముగ పేర్కొనినాడు. కొన్ని కలంకారీ అద్దకములు చెక్క బ్లాకు సహాయముతో అద్దెడివారు కాని శ్రేష్ఠమైన కలంకారీ అద్దకములు స్టెన్సిల్ సహాయముతోను, కలం సహాయం తోను చిత్రించినవే అని పేర్కొనినాడు

ఉత్పత్తిచేయు విధానము

కలంకారీ అద్దకములు, మైనమునుపయోగించి కలము సహాయముతోను, స్టెన్సిల్ సహాయముతోను, తిగె బ్రష్ సహాయముతోను వస్త్రము మీద చిత్రములను చిత్రించెడివారు. పై విధముగ వస్త్రముమీద చిత్రములను చిత్రించు విధానమునే కలంకారీ కళ అని అందురు. పైన పేర్కొన్న పద్ధతులలో మైనము నుపయోగించి కలము సహాయముతోను, కుంచె సహాయముతో చిత్రమును చిత్రించుట విరివిగా వాడుకలో కలదు. ఈ కలంకారీ కళ ప్రారంభమైనప్పుడు వస్త్రముమీద కలము సహాయముతో చిత్రించెడివారు కాని కాల ప్రవాహ ఉత్తరహిందూస్థానపు కళాప్రభావముచేత వస్త్రముమీద చెక్క బ్లాక్‌తో ముద్రించెడివారు ప్రస్తుత కాలమున బ్లాక్ సహాయముతో, కుంచె సహాయముతోను చిత్రములను చిత్రించుచున్నారు

చిత్రములనుగాని డిజైనులుగాని వేయదలచుకొన్న వస్త్రమును ముందుగా చలువ చేసెడివారు చలువచేసిన వస్త్రమునే చిత్రములు చిత్రించుటకు ఉపయోగించెడివారు. చలువచేసిన వస్త్రము మీద సన్నని తీగెలతో తయారుచేసిన కుంచె సహాయముతో చిత్రించవలసిన చిత్రముల బాహ్య స్వరూపములను మొదట చిత్రించెడివారు. ముందుగా వేడి చేసి ద్రవరూపమున ఉన్న మైనమును ఒక పాత్రలోనికి తీసికొని సన్నని తీగెలతో చేసిన కుంచె సహాయముతో చిత్రించవలసిన చిత్రముల బాహ్య స్వరూపములను విపులముగ మొదట చిత్రించెడివారు. ద్రవరూపమున ఉన్న మైనము ఆ చలువ చేసిన వస్త్రమున చక్కగా ఇంకిపోవును. తరువాత ఆ వస్త్రమును వేడి నీళ్లలో ముంచి, ఆ మైనమును తొలగించెడివారు అపుడు వస్త్రము మీద సూచనప్రాయముగ డిజైనులు కన్పడును ఆ డిజైను ఆధారముగా రంగులు అక్కరలేని ప్రదేశములందు కరిగించినమైనమును ఉంచి మిగిలిన డిజైన్లు గల వస్త్రమును వలసిన రంగు అద్దెడివారు రంగు మైనము లేని చోట అంటుకొనెడిది తర్వాత మైనమును తీసి వేసెడివారు ఆ తర్వాత రంగు అద్దిన ప్రదేశములందు రంగు అద్దకుండా ఉండవలసిన ప్రదేశములందు మరల మైనమును ఉంచి మరియొక రంగుతో ఆ వస్త్రమును అద్దెడివారు. ఆ తర్వాత మైనమును అవసరములేని చోట్ల తొలగించి మరల వేరొక రంగుతో అద్దెడివారు. ఇట్లు వలసినన్ని పర్యాయములు వలసిన రంగులతో ఆ వస్త్రమును అద్దెడివారు ఇట్లు చేయుట వలన వివిధ రంగులలో ఆ వస్త్రముమీద డిజైనులు ఏర్పడును.

దేవాలయ అంతర్భాగ కుడ్యములందు ప్రదర్శించుట కుద్దేశింపబడిన కలంకారీ వస్త్రముల మీద సామాన్యముగా కుంచె సహాయముతో చిత్రములను చిత్రించెడివారు.

స్టెన్సిల్ పద్ధతితో కూడ వస్త్రము మీద చిత్రములను చిత్రించెడివారు. దిట్టమైన అట్టమీద వలసిన డిజైనుల బాహ్య రూపపు నమూనాను సూదితో చిన్న చిన్న రంధ్రములు చేసెడివారు. ఆ అట్టను వస్త్రముమీద ఉంచి బొగ్గు మసితో ఆ అట్టమీద గట్టిగా రుద్దెడివారు. సన్నని రంధ్రముల గుండా మసి ప్రసరించి వస్త్రముమీద డిజైనురూపము కన్పడెడిది ఆ తర్వాత కళాకారుడు ఆ రూపాధారముగ చిత్రములను చిత్రించెడి వాడు ఈ విధముగ చిత్రములను చిత్రించినప్పుడు కళాకారుడు తన అభిరుచికి తగినట్లు చిత్రములు చిత్రించుటకు వీలుకలిగి అతని యొక్క కళాపాటవమును ప్రదర్శింపజేయుటకు వీలుగా ఉండెడిది

కలంకారీ అద్దకములను దేవాలయ అంతర్భాగములందును, దేవుని పూరేగించు రథముల యందును, మహమ్మదీయుల ప్రార్థన సమయములందు ఉపయోగించెడి తివాచీలుగాను ఉపయోగింపబడెడివి దుప్పట్లుగను, జేబురుమాలులుగను, దిండ్ల గలీబులుగను కూడ వీటిని ఉపయోగించెడివారు.

దేవాలయపు అంతర్భాగములందు ప్రదర్శింపబడు అద్దకముల మీద, రామాయణగాథనుగాని, మహాభారతగాథనుగాని చిన్న చిన్న దృశ్యములుగ వస్త్రముల మీద చిత్రించెడివారు. రామాయణగాథను చిత్రించవలెనన్నా రామాయణమున గల ఉపాఖ్యానములను, దృశ్యరూపములుగ చిత్రించెడివారు. చిత్రించిన చిత్రముల మీద ఎరుపులో చిత్రించిన చిత్రముల గురించి వివరించుచు తెలుగు భాషలో చక్కని శైలిలో తెలుగులో వ్రాసెడివారు.

17, 18, 19 శతాబ్దములలో విదేశములకు ఆంధ్ర దేశపు తీర రేవుల ద్వారా కలంకారీ అద్దకములను ఎగుమతి చేసెడివారు. మహమ్మదీయ మత ప్రభావము వలన పర్షియన్ దేశపు డిజైనులుగు మసీద్ ఆర్చిడిజైనులు, తులసి డిజైనులు "ట్రీ ఆఫ్ లైఫ్" డిజైనులు కలంకారీ వస్త్రముల మీద తరచుగ కన్పడుచుండెడివి. ఈ డిజైనులుగల కలంకారీ అద్దకములను పర్షియా, టర్కీ దేశములకు విరివిగా ఎగుమతి చేయబడుచుండెడివి.

17, 18 శతాబ్దముల హిందూ మతమునకు చెందిన కలంకారీ అద్దకముల మీద లేపాక్షి, హంపి ఆనెగొంది— కుడ్య చిత్రముల ప్రభావము కలదని కళా విమర్శకులు అభిప్రాయపడుచున్నారు. శ్రీ జగదీష్ మిత్తల్ ఇటీవల రచించిన "ఆంధ్ర పెయింటింగ్స్ ఆఫ్ ది రామాయణ" అను గ్రంథమునందు ఈ విధముగా రచించినాడు. "విజయనగర సామ్రాజ్యానంతరము మహమ్మదీయులు దక్షిణా పథము నాక్రమించి రాజ్యముల నేర్పరిచిరి విజయనగర సామ్రాజ్యకాలమున గల కళాకారుల సందరిని మహమ్మదీయ రాజులు ఆదరణ చూపియుండకపోవచ్చును మహమ్మదీయ రాజుల వలన నిరాదరణ చెందిన కళాకారులు తమ హిందూ దేవతలనే వస్తువులుగా తీసికొని కలంకారీ వస్త్రములను తయారుచేసి ఉండవచ్చు 16వ శతాబ్దమునకు పూర్వము దేవాలయపు కుడ్యముల మీద అలంకరించు కలంకారీ అద్దకములు లేవు 17, 18 శతాబ్దములలోనే దేవాలయ కుడ్యముల మీద అలంకరించు కలంకారీ అద్దకములు వాడుకలోనికి వచ్చినవి చిత్రశైలిని బట్టి పరీక్షించిన ఈ విషయము తేట తెల్లమగును కలంకారీ అద్దకముల మీద చిత్రించిన చిత్రముల తీరు, గీతలశైలి, ముఖకవళికలు, హంపి లేపాక్షి చిత్రముల తీరుననే ఉండును.

హైదరాబాద్‌నందు గల సాలార్‌జంగ్ మ్యూజియం నందు ముఖ్యమైన కొన్ని కలంకారీ అద్దకములు దక్షిణహిందూ దేశపు దేవాలయ కుడ్యముల మీద ప్రదర్శించెడి కలంకారీ అద్దకములు ప్రదర్శింపబడి యున్నవి ఈ కలంకారీ అద్దకము నందు మహాభారతమున విరాటపర్వమునకు సంబంధించిన చిత్రములు చిత్రింపబడి యున్నవి తెలుగు భాషలో శాసనములు చిత్రముల పైభాగమున వ్రాయబడి యున్నవి రెండు అడుగుల తయారైన ఎనిమిది కూడ మ్యూజియమున కలవు

మకర సంక్రాంతి

(1వ పేజీ తరువాయి)

సద్గాంతికరించినది దానికి తగినటుల హరి రూపము కనపడని వైష్ణవాళ్వారులతో విష్ణు భక్తురాలు ఆండాళ్ళు విష్ణునందు శృంగార భక్తి కలిగి ఆయన దర్శనమునకై ధనుర్మాసములో విరహమంది, ఆత్మ ఎరివిక్రత నంది, భోగినాటి సాయంకాలము రంగనాథుని ప్రత్యక్షముచేకొని రిణయం చేసికొన్నది అమె భూదేవి యొక్క అవతారము ఆ పరిణయ కాలమునకు భూదేవి ఆకాశమునందున్న విష్ణువు పూరా ప్రవేశించి చేరుకొనగా,అమెకు శ్రీహరితో కళ్యాణము చేయుచుండుచున్నది. నాడు శ్రీహరితో చేరిన భూదేవి తన సంతానమైన మనకూ ప్రభు దర్శనము చేయించుచున్నది ఆండాళ్ళ భూదేవుల కల్యాణపు పుణ్యకాలముననే పరమశివుడు భ దేవతాకమైన పునర్వసు రూప పార్వతి మిథున శీతలమైన చంద్రనయన దృష్టి ప్రసరించి కృతార్థుల చేయుదురు. ఇప్పటికీ దర్శన మివ్వని శ్రీ స్వామి నిద్రలో వున్నాడని, అంతరాత్మ రూపునిగా తమలోనూ, నక్షత్ర రూపునిగా ఆకాశ పరమపదమందునా మేల్కొనవలసిందిగా ప్రాతఃకాలమందు పాడుచూ చన్నీళ్ల స్నానము చేసెదరు ధనుర్లగ్న కాలమందు విష్ణువు వలె అలంకరించుకొని విష్ణురూపము ధరించిన హరికింకరులవలె నుండెదరు ధనుర్మాసానంతరము దర్శనమిచ్చిన శ్రీహరి బలిచక్రవర్తి నుండి పొందిన మూడడుగుల దానము కోటి గుణితముగా చేసికొన్న వామన త్రివిక్రమ రూపములో నుండును. కనుక సంక్రాంతినాడు వామనావతార కథ జరిగి, బలిచక్రవర్తి చేసిన అల్పదానమునకు ఇంద్ర పదవికి అర్హత కల్గించినది. మనము నాడు భూదేవతలైన బ్రాహ్మణులయందు విష్ణు స్వరూప భావమును కలిగి దానములు చేయుట అమిత పుణ్యావహమని భావించుచున్నాము. గుమ్మడిపండు దానము ముఖ్యముగా జేసి, గింజలు మొలచి పాదులై నట్లుగా తమ వంశము వర్ధిల్లాలని ఆశిస్తారు.

ప్రసాదములు

పెసర ధాన్యమునకు విష్ణువు, వరి ధాన్యమునకు శ్రీదేవి అధిదేవతములని, రెండింటితోను వండిన కట్టు పొంగలి ప్రసాదము, విష్ణ్వాలయాలలో పెసరపులగము ధనుర్లగ్న కాలమందునా ఆరగించెదరు. ధనస్సు అనగా చెరకు విల్లు అని, చెరకు బెల్లముకూడా కలపిన చక్కెర పొంగలి విశేష భోగముగా చేసెదరు.

ధనురాశియే వైకుంఠపురముగా ఎంచినందున స్త్రీలు ధనుర్మాసములో ఇంటిముంగిళ్ల 'వైకుంఠపు పట్టును' ముగ్గుతో పెట్టుదురు. దాని ప్రక్క ధనురాశిని సూచించు విల్లు, శేష, కాళీయ సర్పములుగా పాముల పట్టును, చక్రము పట్టును తీర్చెదరు గుమ్మడి పండుపట్టు తీర్చగా లోకముల నన్నింటిని ఇముడ్చుకొన్న విష్ణువు బొజ్జను సూచిస్తుంది వైకుంఠపు పట్టు మధ్య గోమయపు గొబ్బిళ్లను పెట్టి కన్యలు తమ కోరికలను పూజాపాటలతో చెప్పుకొందురు. అసలు గోమయము లక్ష్మికి స్థానముగనుక ఆ దేవిని ఆహ్వానించినట్లగును నిద్రనుండి మేల్కొన్న గృహస్థు ప్రథమముగా ముగ్గును చూచుట శుభప్రదమని విశ్వాసము.

ఈ మాసమునందు ప్రత్యేకంగా తెల్లవారు జామున గృహిణులు చల్ల చేయుచు యశోదవలె కృష్ణుని మేలు కొలుపులు పాడెదరు. రైతు పాలును పితుకుటకు గోష్ఠములోనికి పోయెదరు. 'పొరాడు' పసివాళ్ళ గుమ్మపాలై తండ్రిదగ్గర, వెన్నమీగడలకై తల్లివద్ద మారాముచేయు బాలకృష్ణ రౌదరు వైష్ణవాలయములలో బాలభోగపు దద్ధ్యోదనము నందుకొనుటకు బాల బాలికలు కోలాహలముగ గుమిగూడుదురు.

విష్ణు స్వరూప వరుడుగా పూజింపబడి కన్యా లక్ష్ములను చేపట్టిన జామాతలు, పంటలు ఇంటికి చేరగా రత్నాకరుల వలె శోభించు మామల యింటికి వచ్చి, శ్రీమతులతో సహ వస్త్రాదిక బహుమానముల నంది, అలంకరించుకొని లక్ష్మీ విష్ణువులవలె శోభి చెదరు ఇటుల వేద, శాస్త్ర సంప్రదాయాలయందు, సాహిత్య, గాన, చిత్ర కళాదులందునా, దాన ధర్మములందునా వైష్ణవము సూత్రప్రాయకముగా ద్యోతకమగుచున్నది

ఇట్టి విశిష్ట పర్వమున మహావిష్ణువును అర్చనముచేసి భగవదనుగ్రహ పాత్రులై మనము సర్వశుభముల పొంది ధన్యులమగుదుము గాక!



ధనుర్మాస వ్రతానుష్ఠానం

(1 వ పేజీ తరువాయి)

అందించడంలో మెట్టు పల్లాలేకమవుతాయి. పొట్టి బావల, పొట్టి మరదళ్ల పరసాల్లు, కొత్త అల్లుళ్ల బెట్టు, కోడి పందాల పౌరుష చేష్టలు తెలుగు వెలుగులు చిందిస్తాయి. సామాజిక లౌకిక జీవనం ఇల్లా సంతోష పర్వంగా గడుస్తుంది.

ఇంక పార లౌకిక విధానంలో "మాసానాంమార్గ శీర్షోహం" అన్న గీతాసూక్తి ననుసరించి భగవానుడే మార్గశిరమాసంగా ప్రదీతమైంది. యోగ నిద్రా నిమగ్నుడైన శ్రీమన్నారాయణుడు ప్రబుద్ధుడై జగత్తును మేల్కొల్పి సంరక్షణాభారం స్వీకరించడానికి ఈ మాసంలోనే సిద్ధపడతాడు. ఆ విధంగా మేల్కొన్న రోజే ముక్కోటి, అది ధనుర్మాసంలోనే వస్తుంది. గోదాదేవి శ్రీరంగనాథునే ప్రియునిగా బడయగోరి వ్రతమాచరించిన దీ మాసంలోనే. ఈ వ్రత వైశిష్ట్యం ప్రతి యొక్కరును తెలుసుకొనవలసి యున్నది.

శ్రీవిల్లి పుత్తూరునందు శ్రీవిష్ణు చిత్తుడను పరమ భాగవతునకు గోదాదేవి తులసీవనంలో దొరుకుతుంది. సంతానహీనుడైన తనకి భగవత్కటాక్షంగా ఈ శిశువు లభించిందని అల్లారుముద్దుగా పెంచుకొన్నాడా పరమ భాగవతోత్తముడు ఆ భాగవతోత్తముని దైనందిన కృత్యాల్ని వర్ణిస్తూ రాయలు తన ఆముక్తంలో 'నాగేంద్రశయాను పుణ్యక థ, దివ్య ప్రబంధాను సంధానధ్యానము" వారి యింట వినబడుతూంటాయని వాడు. పరదైవత గుణ కీర్తనం సదా శ్రవణేయం కావడం వల్లను, ప్రాగ్జన్మపుణ్య వాసనాఫలంవల్లను, రంగనాధునిపై గోదాదేవికి ప్రేమ అంకురించింది మాలాకారుడైన విష్ణుచిత్తునకు తెలియకుండగనే వటపత్రశాయికి సమర్పించు పూమాలలను తానే ముందుగా కొప్పులో తురిమి, అద్దంలో తన అందం చూచుకొని, పిమ్మట ఆ మాలలను యథాపూర్వం పూలసజ్జలో ఉంచుతుండే అపార భక్త్యాధివేశం క్రమశః గోదాదేవికి అబ్బింది శ్రీరంగనాథునే భర్తగా వరించింది. ఎంతకును రంగనాథునకు తనపై దయ కలుగక పోయేసరికి ఈ ధనుర్మాసంలో ముప్పది రోజుల వ్రతం చేసింది. ఈ వ్రతం పూర్వం వ్రేపల్లెలో గోపికలు కృష్ణుని మేల్కొల్పుటకై చేసిన వ్రతం వంటిది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు గొల్లపడుచుల నాకర్షించి, కన్నెప్రాయంలో ఉన్నవారిని మోహబద్ధులను చేస్తాడు. వారి తల్లి దండ్రులు తమ పిల్లలను నిర్బంధంలో వుంచుతారు ఆ కారణంగా క్షామ మేర్పడి పర్జన్య ప్రార్థనార్థం, కన్నెపిల్లలచే నోము నోయించవలసివస్తుంది ఆ భారమంతాగోపవృద్ధులు శ్రీకృష్ణునిపై వుంచుతారు. అప్పుడా గోపకన్నెలు యదేచ్ఛగా కృష్ణునితో కలిసిమెలిసి వర్తిస్తారు— ఆ వర్తనా రీతినే వ్రతంగా భావించి గోదాదేవి ఆచరిస్తుంది గోపికలు కృష్ణుని ఉద్బోధించినట్లే గోదాదేవికూడ 'తిరుప్పావై' అను తన ప్రబంధమున భగవత్ప్రార్థనం చేస్తుంది. శ్రీవిల్లిపుత్తూరే వ్రేపల్లెగా— వటపత్రశాయియే కృష్ణుడుగా—తానే గోపికలుగా భావించి వ్రతం చేస్తుంది తాదాత్మ్య భావనలో అభీష్టసిద్ధి నందుతుంది.

ఈ వ్రతం బ్రాహ్మ ముహూర్తంలో చేస్తారు ఈ వ్రతానుష్ఠానం శ్రీవైష్ణవ సంప్రదాయమునకు ముఖ్యాతిముఖ్యం. ధనుస్సంక్రమణం ప్రారంభమైననాడే, విష్ణ్వాలయాలలోను, శ్రీవైష్ణవ తిర్రు మాళిగలలోను పై వ్రతానుష్ఠానం ఆరంభమవుతుంది. ఇది ముప్పది రోజులు జరుగుతుంది ఈ ముప్పది రోజులలోను గోదా విరచితమైన తిరుప్పావైలోని ముప్పది పాశురములను అనుసంధానంచేసి, ఏరోజు ఏ పాశురముతో ఏ విధంగా గోదాదేవి భగవద్దర్శనం చేసెందో ఆ విధంగానే భాగవతోత్తములు భగవద్దర్శనం చేస్తారు భోగి పండుగనాడు "గోదా కళ్యాణము" విష్ణ్వాలయములలో జరుగుతుంది

ఈ వ్రతవిధానం తాదాత్మ్య భావపూర్ణ శీలమై, చేత జ్జీవన తారకంగా సంప్రదాయ రహస్యమై, అనిర్వచనీయానంద సంధాయ మగుచున్నది. లౌకిక, పారలౌకిక వైశిష్ట్యములు గల ఈ ధనుర్మాసమును 'మార్గళి' అను పేర పిలుస్తారు మహారణ్యంతోగా కూడ ఖ్యాతినందిన శ్రీ గోదాదేవి స్తుతిరూప శ్లోకమును ప్రతివారును పఠించుట ఆ పుణ్యమూర్తి స్మరణము కాగలదు.

ఆ శ్లోకము—

నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

జాతీయ వస్త్రధారణ

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ

వేష భాషలు కట్టు బొట్టు, సంప్రదాయములు ఏదేశమున కాదేశమునకు ప్రత్యేకములుగా ఉండుట లోకాచారముగా నున్నది నేడు ఆ భేదము లేదు. అంతా ఒకటే, అందరిదొక్కటే అని ఎందరెన్ని విధముల యింటగెల్చి రచ్చగెలవమనువాడుకముగానే వుండిపోవుచున్నది గాని ఆచరణ యందు కన్పించదు ఎవరి కట్టు తీరులు వారివే ఎవరి ఆచరణలు వారివిగానే వుంటున్నవి. ఇతర దేశముల మాట అటుంచి మన దేశములోనే వస్త్రధారణ విషయము ప్రాంతానికొక్క విధంగా వున్నది.

ఈ వస్త్ర ధారణ విషయములో ఆంధ్రులకు కూడ ప్రత్యేక పద్ధతి వున్నది చక్కని సన్నంచు, గోరంచు పేటంచు, ఎక్కంచు కుప్పడం అంచు అని ఎన్నో విధముల అంచులు గల కట్టు పంచలు ఉత్తరీయములు మన తెనుగు నాట అనాదిగా వున్నవి వీనిని తీరు తీరుగా నేయుగల చేనేత పారిశ్రామికులు కూడ మన ఆంధ్ర సీమలో మిక్కుటముగా వున్నారు ఈ అంచు బట్టలు, ఉద్యోగస్తులు, లాయర్లు మొదలైన వారు ధరించి తలగుడ్డలతో, లాంగ్ కోట్లతో ఆఫీసులకు పోతూ వుంటే కర్ర చేత బట్టుకొని క్లబ్బులకు షైర్లకు పోతూ వుంటే దర్పంగానే వుండెడిది, కాని, నేడా సంప్రదాయము ఆంధ్ర దేశమున నానాటికి వ్యంగ్యమగుట విచారము కలిగించక మానదు.

ఈ నాడు ఉద్యోగులు, ఉన్నతోద్యోగులు మొదలు పెన్షను పుచ్చుకున్న వయోవృద్ధుల వరకు అందరికు ప్యాంటు షర్టులే ఫ్యాషను అయిపోయింది కష్ట జీవులైన పాటక జనం తప్పితే పంచ కట్టుకొనే పెద్దమనిషే కనిపించడు ఉద్యోగ ధర్మం రీత్యా మిలిటరీ, పోలీసు, ఎక్సైజ్ వగైరా డిపార్టుమెంటులలో పనిచేయు వారు ఆయా దుస్తులను వారి డ్యూటీ ప్రకారము ధరించుట వారికి తప్పనిసరి కావచ్చును కాని అటువంటి బాధ్యత లేని వారు మామూలుగా ధోవతి ఉత్తరీయములనేల ధరించరో తెలియదు. ఈనాడు యిండ్లలో గూడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయువారు బిడ్డల తండ్రులు గూడ పెద్దపెద్ద బొందు లాగూలు, పొట్టి లాగూలు ధరించడము పరిపాటై పోయింది ఇక ఆఫీసులకు వెళ్లు వారి సంగతి చెప్పనే అక్కర లేదు అందరికీ ప్యాంటు షర్టులే కట్టుబట్టలై పోయినాయి ఇదేమి అన్యాయమురా మన తెనుగు వారిలో జాతీయతే వ్యంగ్యమైపోతున్నదంటే మామనుమడొకడు అవును అమ్మమ్మా! మేము అదే అనుకుంటున్నాము మా ఆఫీసు వాళ్లమంతా

(మిగతా 6 వ పేజీలో)

ప్రశస్తంగా పనిచెయ్యటంలో ప్రథమస్థానం పొందినవి

పంపులు-మోటార్లు -మోనోబ్లాక్స్
బాలసుబ్రమణ్య ఫౌండ్రి
పటేల్ రోడ్ కోయంబత్తూర్
PHONE: 24313 GRAMS: RUNWELL

బ్లేడ్ నిర్మాణంలో నూతన పరిణామాలు

తొలిసారిగా పనామా సాంకేతిక నైపుణ్యం ప్రపంచంలోని మిక్కిలి వాడియైన బ్లేడ్... రహస్యమైన మల్టీ ఫేసెట్ గ్రైండింగ్ ప్రాసెస్ ద్వారా తయారైన ఒకబ్లేడును సమ...న్నది. ఇంతేకాదు. పనామా సాంకేతిక నిపుణులు గొప్పదైన ఈ కొత్త బ్లేడు అంచుల... హైడెన్సిటీ పోలీటెట్రాఫ్లూరో ఎథిలీన్‌ను పట్టించారు. మృదువైన క్షవరానికి చిరకాలం మ...కకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్లేడ్ల పైన మాత్రమే మీరు ఈ కోటింగ్‌ను చూడగలరు.



విల్స్ బ్రిస్టల్ ఫిల్టర్
మెప్పింప చేస్తుంది -
సాఫీ పొగతోనూ, కమ్మని రుచితోనూ
అత్యధికపు వెల 10 పై. 58
స్థానిక పన్నులు అదనము

కథానిక

ఎడు ద్యేదం

శ్రీ మధురాంతకం రాజారాం

[illegible]

"...పాపారావు మామయ్యకు ముగ్గురు ... [illegible]



దాసలెరికిగిన బసవన్న చిత్రకారుడు :— వి. ఉమా సుతరావు

[illegible]

(మిగతా 4 వ పేజీలో)

మా ఖాతాదారులకు, అభిమానులకు, మా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు

Roja Brand NUT POWDER — స్పెషల్ రోజా TRADE MARK వక్కపొడి

సుగంధ ద్రవ్యమిళితమై. పరిమళముగను, రుచికి సాటిలేని మా 'స్పెషల్ రోజా' నరసింహ వక్కపొడి ప్యాకెట్లనే వాడండి.

తయారు చేసినవారు :

నరసింహ నట్ పౌడరు కంపెనీ (రిజిష్టర్డు)

ఏలూరు విశాఖపట్నం విజయనగరం

ఫోన్ : 424 ఫోన్ : 4187

మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాభివందనములు

BENSON



బెన్సన్ మెయిన్స్

స్విచ్‌లు మరియు స్విచ్ ఫ్యూజ్‌లు 15 Amp నుండి 200 Amp వరకు లభించును.

సోల్ ఏజంట్స్. మారుతీ ట్రేడర్స్ ప్రొప్రయిటర్ ఎస్. ఎల్. నారాయణ

గాంధీనగరం — విజయవాడ. 3 ఫోన్ 5370

స్టాకిస్టు: ట్రేడ్ లింక్స్, విజయవాడ. 2.

పి.సి.ఏ. & కో., పెరిదేపి, (ఒంగోలు జిల్లా)

వారి పుఖ్యాతి గాంచిన శాస్త్రీయ ఔషధములు

సిద్ధమకరధ్వజ	సర్విట
అనిగ్రహములకు క్షయకాసి సంబంధ వాతులము, వరవులు బలహీనత. ... కాంతి, తేజస్సు, శక్తి కల్గించు రాజౌషధము 10 గ్రా. రు. 85-00	[illegible] 220 గ్రా. 1 కిపా రు. 6-75.

నారసింహ లేహ్యము	రోజాపుష్ప లేహ్యము
[illegible] డబ్బా 1 కి రు. 5-50	[illegible] డబ్బా రు. 2-25

సువర్ణ సూర్యావర్తి	గంధక రసాయనం
అనేకవిధ పైత్య వ్యాధులు, ... ఎక్కిళ్లు, తల తిరుగుట, గుండెదడ, దద్దుర్లు, ... 10 గ్రా. రు. 24-00	శాస్త్రీయముగా శుద్ధిచేయబడిన గంధకము ... సీసా రు. 4-00

అన్నిరకముల దీర్ఘవ్యాధులకు సలహాలు ఉచితము; పోస్టు ఖర్చులు ప్రత్యేకము; పెద్ద క్యాటలాగు ఉచితము; ఏజన్సీలకు వ్రాయండి.

65 సంవత్సరములుగా మీ సేవయందున్నది

ఈమె సరోజ

తల్లికి ముద్దు కుమార్తె · ఆటలలో చురుకైనది · చదువులో తెలివైనది

అదే, అసలైనదే ఆమెకు కావాలి.

త్వరగా అందమైన, మర్యాద గౌరిపే అమ్మాయిగా ఎదవలెనని సరోజ తహ తహలాడుతోంది.

ఈ ఉద్దేశమును నెరవేర్చుటకు ఆమె తల్లి ప్రతి రోజు ఆమెకు "హార్లిక్స్" ఇస్తుంది — అత్యుత్తమమైన, పాటిలేని "హార్లిక్స్".

"హార్లిక్స్" లో గల ప్రోటీన్లు పిల్లలు పెరుగుదలకు కావలసిన పుష్కలమైన శక్తి నిస్తాయి. దానిలో శుద్ధమైన, శక్తి మీగడ గల పాలు, ఉత్తమమైన గోధుమ మరియు ప్రకృతి సిద్ధమైన ఇతర పోషకవంతమైన పదార్థములు సమృద్ధిగా వున్నాయి.

80 సంవత్సరముల పైగా తల్లులు "హార్లిక్స్" పైన ఆధారపడుతున్నారు మరియు డాక్టర్లు "హార్లిక్స్" ను సిఫారసు చేస్తున్నారు.

మీరు, మీ కుటుంబములోని వారు ఉత్సాహముతో వుండండి — ప్రతి రోజు "హార్లిక్స్" త్రాగండి. "హార్లిక్స్" ఉత్తమ పోషకత్వమును, అధిక శక్తిని ఇస్తుంది.



అదే, అసలైనదే 'హార్లిక్స్'

HL. 186

"హార్లిక్స్" అనే పేరు రిజిష్టర్ చేయబడిన ట్రేడ్ మార్కు.

మా ఖాతాదార్లు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు

శ్రీ రామచంద్ర జనరల్ ఫైనాన్స్ కార్పొరేషన్,

మేనేజింగు పార్టనరు :

బుర్రా వెంకట విశ్వేశ్వరరావు

శ్రీ రామదాసు ఫైనాన్స్ కార్పొరేషన్,

మేనేజింగు పార్టనర్ :

తుమ్మల శ్రీరామమూర్తి

"శేషవిల్లా", సుభాష్ రోడ్డు కాకినాడ - 1.

ఫోను నెం. 500

మా ఇతర సంస్థలు:

కృష్ణవేణి బివరేజస్, కాకినాడ. "కోకా కోలా" డిస్ట్రిబ్యూటర్సు. మేనేజింగు పార్టనర్ జ్యోతుల శ్రీకృష్ణ అచ్యుతరామయ్య

గౌతమీ బివరేజస్, రాజమండ్రి. "కోకాకోలా" డిస్ట్రిబ్యూటర్సు. మేనేజింగు పార్టనరు కొప్పన వెంకట్రాజు.

ఫెయిర్ డీల్ ట్రేడర్సు కాకినాడ. మోటారు స్పైర్ పార్ట్సు డీలర్సు: మేనేజింగు పార్టనర్ బుర్రా వెంకట విశ్వేశ్వరరావు.

ఫైటో కెమికల్స్, కెమిస్ట్సు మేనేజింగు పార్టనరు బుర్రా వెంకట సూరనాథు. ఇండస్ట్రియల్ ఎస్టేటు, రామచంద్రపురం, తూ. గో. జిల్లా. బ్రాంచి : హైదరాబాద్.



ఎదుర్వేదం

(3 వ పేజీ తరువాయి)

యింట్లో లేదు. మధ్యలో ఎప్పుడో సకి చెప్పుడూ లేకుండా యింట్లో ప్రవేశించాడు. మాట్లాడి ఈ పరి కొస్తుండగా హాల్లో నిలవేసి అందుకున్నాడు.

ఇందువల్ల ఒకటే సమయంలో ఉభయ వాదాలనూ వినే సదవకాశం నాకు లభ్యమైంది.

''విన్నావురా రాజా! ఎవరి ప్రాణం వాళ్ళు తీసుకోజూడడముందే దాన్నే మంటారో తెలుసా? ఆత్మహత్య మంటారు. ఒక్క మారు తక్కువైపై ఫెయిలుకావడంతో అలసు తీసుకెళ్ళి రైలు క్రింద పెట్టేసేవాళ్ళు లేరా? వున్నారు. ఉన్నంతవాళ్ళ ఏమ్మైంది? రైలాగిపోయిందా? దానిపాటు కది అదే స్పీడులో వెళ్లిపోయింది. అప్పటికి తన కొంపేదో అంటుక పోయినట్లు అంగలారిస్తే జరిపోయిందా? అన్నట్టు నువ్వెప్పుడైనా లారీ ఓనరు బండి భీమయ్యగారి పేరు విన్నావా? ఆయన తన ఉంపుడు గత్తెల్ని సొంత యింటికే తీసుకొచ్చేసేవాడు. వాళ్లకు పెళ్లామే వండిపెట్టాలి. హారుపాట లేకుండా వండిపెట్టేది గూడా! లోకంలో అలాంటి యిల్లాళ్ళు లేరంటావా? అంతెందుకూ! సుమతి కుష్ఠురోగి అయిన భర్తను తట్టలో కూచోబెట్టుకుని భోగందాని దగ్గరకు తీసుకెళ్ల లేదా? ఏం, ఎందుకని? ఆ కాలంలో ఎండ్రిన్ దొరికి వుండదనుకో! పోనీ గన్నేరు వేళ్ళు. కాదా యింత వసనాభి. లేదా బారెడు తాడు. ఇలాంటి వేదీ దొరక్క పోయాయా?''

చిత్రహింసలో చాలా రకాలున్నాయి. నిలువునా సిలువ వెయ్యడం నా పుట్టుకు నాకు చాలా ఘోరమైన హింసగా తోస్తుంది. మనస్సు సరిగ్గా అలాంటి ఘోర హింసకు గురికావడమంటే ఏమిటో ఆ క్షణాన తెలిసింది.

పార్వతమ్మత్త ఆత్మహత్యా ప్రయత్నం ఫలించి వుంటేనే బాగుండునని గూడా అనిపించింది.

కానీ ఈ రెండో అభిప్రాయం కలకాలం నిలవలేదు.

తల్లి చనిపోతూ తన పేరిట వున్న ఇంటిని, భూస్థితిని హా పార్వతమ్మత్త పేరిట వ్రాసిపోయింది. అందువల్ల ఉన్నాళ్లకు ఆమె కంటూ ఒక స్వంత బ్రతుకు ఏర్పడింది. పొలం పనులు చూసుకోవడంకోసం ఆమె తమ్ముడైనా ఇక్కడే వుండిపోవలసి వచ్చింది.

ఆ రోజులు సామాన్యమైనవి కావు. చిన్న ఉద్యోగాల్లోనే చేరినవారికే చేతికంటా ఏర్పాట్లకు సిద్ధం... వాళ్ళ ఉన్నతోద్యోగాలు సంపాదించుకోగలిగారు.

మనంగా అక్క చెల్లెళ్లకు పెళ్లి చేశారు.

భార్య బిడ్డలందరూ యిలా తన ఒడి కారణ్యాలలో నుంచి ఉప్పొంచుకునే సరికి హా పాపారావు మామయ్యకు లోకం పైన చెప్పరానంత కసి పుట్టుకొచ్చింది. ఆ మధ్య ప్రళయం వచ్చి ప్రపంచం మునిగిపోనున్నదని విని ఆనందంగా సంతోషించాడో నేను చెప్పలేను.

కానీ ప్రళయం రాలేదు. కాలచక్రం దానిపాటు కది అదే స్పీడులో తిరిగి పోతోంది.

పాపారావు మామయ్యకిప్పుడు హోటల్ మెతుకులే శరణ్యం. ఒక్కోనాడు ఆరగడం లేదు. సారా తాగనిదే నిద్ర పట్టదు. అందుకైనా చిల్లర డబ్బులు నష్టి. పేకాటకోసం కుదువపెట్టడానికి తగిన వస్తు వేదీ యింట్లో కనిపించడం లేదు. భార్య, బిడ్డలు, లోకులు—అందరూ కలిసి కుట్రచేసి తన నిలా ఏకాకిగా చేసివేశారేమో అని అతను ఇప్పుడు భావిస్తున్నాడు.

పొరబాటు.

ఎదుర్వేద మనేది హా పాపారావు మామయ్య సృష్టించిన పెద్ద భూతం. దానికి వెయ్యి తలలిగినంత కాలం అతడు తిండివేశాడు. ఆహారం దొరక్క పోయే సరికి యిప్పుడది తన సృష్టికర్తపైనే తిరగబడింది.

ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడట! ఈ మాట మాత్రం పెద్దలు చెప్పలేదా?

నేటి మన భాష - కొన్ని అప్రామాణిక ప్రయోగాలు

కొక్కిరగడ్డ శ్రీరామమూర్తి

'అందివచ్చిన అసలు పంట' — శ్రీ రావు వెంకటరావు

ప్రజల మనోభావాలను ఇతరులకు తెలియజేయడానికి మనం చేసే శబ్దా లేవిద భాష. ఈ శబ్ద సంకేతాలు భిన్న భిన్న దేశాలలో వాతావరణాది విభేదాలవల్ల భిన్న భిన్న భాషలుగా రూపొందినవని తెలుసును. ఒక భాషలోనే ఎన్నో ప్రాంతీయవిభేదాలుండడం కూడా చూస్తూనే వున్నాము. ఉదాహరణకు తెలుగే తీసుకుందాం. రాష్ట్ర మంతటా మాట్లాడేది తెలుగే అయినా, ఇరవై జిల్లాలలోనూ ఇరవై విధాలుగా వుంటుంది. ఉచ్చారణలోనైతేనేమి, వాడుక చేసే పద జాలంలోనైతేనేమి ఈ భేదం స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. 'దేశ మాఖ్యాతి భాషణమ్'అన్నట్లు భాషనుబట్టి ఫలానా జిల్లావాడని సులువుగా చెప్పేయవచ్చు. అంతేకాదు — మాట తీరునుబట్టి వ్యక్తియొక్క చదువూ, సంస్కారమూ, సభ్యతలను తెలిసికొన అంచనా వేయవచ్చును. 'ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుందన్న' సామెత వుండనే వుంది కదా!

చిన్నప్పటినుంచీ అలవాటైన భాషే అయినా తమ తమ భావాలను స్పష్టంగా, నిర్దుష్టంగా, సమగ్రంగా ప్రకటించగల నేర్పు అందరకూ వుండదు. కచ్చితమైన భాషాజ్ఞానం లేకపోతే మన మనోగత భావాలకు సమగ్రమైన రూపాన్ని యివ్వలేము సరికదా ఒక్కొక్కప్పుడు నవ్వులపాలు కావలసి వస్తుందికూడా.

ఒక కాలేజీలో పనిచేస్తున్న లెక్చరరు ఒకామెకు ట్రాన్స్‌ఫర్ అయిందిట. ఆ కాలేజీలోని విద్యార్థులందరూ వీడ్కోలు సమావేశాన్ని ఒకటి ఏర్పాటుచేసి, అందులో ఆమెను ఘనంగా సత్కరించి మరీ వీడ్కోలు చెప్పారు. ఒక కవికుమారుడు 'పంచరత్నాలను' భక్తిపూర్వకంగా సమర్పించాడు. చెప్పుకోవలసినదంతా ఇక్కడే వుంది. ఆ కవికుమారుడు డామెను ప్రశంసిస్తూ, 'అమ్మరో, గుర్విణీ! నివ్వు నఖిలింతు' అన్నాడొక పద్యంలో. 'గురువు' పుంలింగ మనిన్నీ, 'గుర్విణి' స్త్రీలింగమనిన్నీ అనుకొన్నాడతడు. కాని, 'గుర్విణి' అంటే 'గర్భవతి' అని మాత్రమే అర్థం. (పోనీ, అలా సరిపెట్టుకుందామన్నా ఆమె కప్పటికి పెళ్ళికాలేదు). ఇటువంటివే ఎన్నో సంఘటనలు మన అనుభవంలోకి వస్తూనే వుంటాయి. 'మన దేశనాయకులలో నెహ్రూ శిరోమణి వంటివాడు' అని వ్రాయబోయి, 'శిరోజము వంటివాడు' అని కాంపోజిషన్‌లో వ్రాసి దెబ్బలు తిన్నా డొక విద్యార్థి. తన 'శిలావిగ్రహాన్ని' ఆవిష్కరించ మనబోయి, 'బహిష్కరించమన్నా' డొక అప్పుడు.

అలాకాక బహుళంగా చేయబడుతూ వున్న కొన్ని తప్పుడు ప్రయోగాలను పరిశీలిద్దాము.

1. విపరీతము:— 'ఈ సంవత్సరం చలి మరీ విపరీతంగా వుంది' 'రాత్రల్లా విపరీతమైన తలనొప్పి జ్వరంతో బాధపడ్డాను'. 'జనాభా విపరీతంగా పెరిగిపోతోంది' అని యీవిధంగా, 'అధికము,' లేక 'హెచ్చు' అన్న అర్థంలో నే దీనిదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. 'విపరీతము' యొక్క అర్థము అది కానేకాదు. 'తారుమారు' లేక, 'అప్రకమము' అని దీని అర్థము. ఉదాహరణకు —

ఉ. నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత, విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు నో
పం డతి శాంతుడయ్యు, నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.

(మ భారతము, ఆది. ఉదంకోపాఖ్యానము)

(విప్రుల మనస్సు వెన్నవంటిది. వాక్కు వజ్రము వంటిది. రాజులయందు దిది తారుమారుగా వుంటుంది. అంటే మనస్సు వజ్రము వలెనూ, వాక్కు వెన్నవలెనూ వుంటుందన్నమాట. కాబట్టి బ్రాహ్మణుడు తన శపాన్ని మరలించగలడు. రాజు మరలించలేడు)

ఇక్కడ 'విపరీతము' అంటే 'అధికము అని అర్థం కాదు గదా? అలాగే 'వినాశకాలే విపరీతబుద్ధిః' — అన్న ఆర్యోక్తిని చూడండి. మంచిని మంచిగానూ, చెడును చెడుగానూ సాధారణంగా చూపిస్తుంది బుద్ధి. అదే వినాశకాల మాసన్నమైనప్పుడు మంచిని చెడుగానూ, చెడును మంచిగానూ (తారుమారుగా) చూపిస్తుందన్నమాట.

శ్లో. సాక్షరా:విపరీతా శ్చేత్ రాక్షసా ఏవకేవలం
సరసో విపరీతశ్చేత్ సరసత్వం న ముంచతి.

'సాక్షరా:' అన్న పదాన్ని తారుమారుగా ఉచ్చరిస్తే 'రాక్షసా:' అవుతుంది. 'సరస:' అన్న పదాన్ని తారుమారు చేసినా 'సరస:' అనే అవుతుంది, కాని మారదు. 'సాక్షరా:' అనగా అక్షరములు గలవారు, అనగా విద్యాధికులు. తారుమారైతే రాక్షసులైపోతారు. సరసుడు తారుమారైనా సరసతను విడిచిపెట్టడు.'అని చమత్కారంగా చెప్పబడింది. ఈ చమత్కారంతో ప్రస్తుతం మనకు సంబంధంలేకపోయినా, విపరీత శబ్దం ఏఅర్థంతో ప్రయోగింపబడిందో చక్కగా తెలుస్తుంది.

2. సభికులు:— ఈపదంపమరీపెడరంగా మారిపోయింది.' 'సభికుల కరతాళధ్వనుల మధ్య ఫలానావారు తమ ఉపన్యాసాన్ని ముగించారు.' 'సభికులు కొంతమంది లేచి హాలులోనుండి నిష్క్రమించారు'— అని యీవిధంగా 'సభాసదులు,' లేక 'సభాస్తారులు' అన్న పదానికి పర్యాయపదంగా నేడు ఈపదాన్ని వాడేస్తున్నారు. అసలు 'సభికుడు' అంటే 'జూదమాడించువాడు' అనే అర్థం. 'సభిక: ద్యూతకారక:' అని అమరము.

3 ఘటికుడు:— 'అబ్బో, మీవాడు మహా ఘటికుడండోయ్', 'ఘటికుడివిరా అబ్బాయ్! మొత్తం మీద సాధించావ్' అని యీవిధంగా ఈ పదాన్ని 'సమర్థుడు' అన్న అర్థంలో చలామణి వాడుతున్నారు. కాని, 'ఘటికుడు' అంటే (ఘటములతో) నీళ్ళు మోయువాడు' అని అర్థం. అయితే పై సందర్భాలలో 'ఘటకుడు' అన్నది వాడ వలసిన పదము.

4 ప్రమాదము:— 'రైలు ప్రమాదము,' 'అగ్నిప్రమాదము' అని ఈవిధంగా దుర్ఘటన(ఏక్సిడెంట్) అన్న అర్థంతో ఈ 'ప్రమాదము'ను తరచువాడుతున్నారీనాడు. నిజానికి 'ప్రమాదము' అంటే 'పొరపాటు' అని మాత్రమే అర్థం. అయితే ప్రమాదము (పొరపాటు) వలననే దుర్ఘటన (ఏక్సిడెంట్) జరుగుతుంది. అంతమాత్రంచేత ప్రమాదము అంటే ఏక్సిడెంట్ అని అనకూడదుగదా. 'ప్రమాదో ధీమతా మపి'— అన్న వానుడి యొక్క అర్థాన్ని గమనించండి. 'ధీమంతులకు కూడా పొరపాటు వస్తుంది' అనే కదా?

శ్రీకృష్ణుడు అర్జునునకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించినపుడు అర్జునుడాయన మహత్వాన్ని తెలిసికొని గడగడ వణకిపోతూ —

శ్లో. ''సఖేతి మత్వా ప్రసభం యదుక్తం,
హేకృష్ణ! హే యాదవ, హే సఖేతి
అజానతా మహిమానంతవేమం
మయా ప్రమాదాత్, ప్రణ
యేన వాపి.
(గీత 11—41)

(ఈ నీ మహిమను తెలియనివాడనై, మిత్రుడవేగదా అని స్నేహంవలననో, పొరపాటు వలననో,కృష్ణా, యాదవ, సఖా— అని పరియాచకాలాడాను. ఈ నా అపచారమును క్షమింప వేడుకొంటున్నాను) అని అంటాడు.

''క్షుద్రుడండయ్యు, జిరపరిచయంబుచే జ్ఞాతమర్మం డగువా డెంతవానినే నిందరి వేచి సాధించుట సుకరంబై యుండును. ఏవారికేని నొకప్పుడు గాకుండిన నొక్కప్పుడు ప్రమాదము వాటిల్లకుండునే?''
(నీతిచంద్రిక, మిత్రభేదము)

అన్న సందర్భంలో కూడా ప్రమాదమంటే పొరపాటనే అర్థము.

5. ఉచితము:— 'పెద్ద డబ్బా కొన్న వారికి ఒక స్టీలు చెంచా ఉచితము' అనో, 'బీదలకు ఉచితముగా వైద్యము చేయబడును' అనో, ఈ విధంగా 'వెల లేకుండా' అన్న అర్థంలో ఈ 'ఉచితము' అన్న పదము ఎక్కువగా వాడుకలో వుంది. ఈమాటకు కేవలము 'తగినది' లేక 'అర్హమైనది' అనియే అర్థం. 'సమయోచితము' (సమయమునకు తగినది), 'సందర్భోచితము' (సందర్భమునకు తగినది), 'వయోచితము' (వయస్సునకు తగినది), 'ఉచితాసనము' (అర్హమైన ఆసనము) 'ఉచిత సత్కారము' (అర్హమైన సత్కారము) — మొదలైనవే నిర్దుష్టమైన ప్రయోగములు.

6. మర్యాద:— ఈ పదానికి 'సత్కారము' అన్న అర్థం వాడుకలో హెచ్చుగా వుంది. 'చాలా మర్యాద చేశారు' 'ఏమీ యీనంచుకపోతే యేం మర్యాదగా వుంటుంది?' అని యీవిధంగా అనేస్తూ వుంటారు. అసలీ 'మర్యాద' అన్న పదానికి 'హద్దు', 'పరిమితి'అని అర్థము. 'మర్యాద మీరి మాట్లాడకు'. 'మర్యాద తెలుసుకుని మరీ వ్యవహరించాలి'— మొదలైన విధంగా ప్రయోగించడమే శిష్టము.

7. వికారము:— 'మందు వేసుకున్నప్పటినుంచి 'వికారంగా వుంది' అనో, 'తప్పుచెక్కు తింటే వికారంపెడుతుంది' అనో ఈవిధంగా 'త్రిప్పు' లేక 'వాంతి యగునట్లుండుట' అనే అర్థంలో ఈ 'వికార' పదాన్ని ఎక్కువగా వాడడం గమనిస్తుంటాము. ఈ పదానికి 'మార్పు' అని అర్థము. ఈ ఉదాహరణమును తిలకించండి:

శ్లో. ప్రత్యర్థి భూతా మపి తాం సమాధే:
శుశ్రూషమాణాం గిరిశో ఽనుమేనే
వికారహేతౌ సతి విక్రియంతే
యేషాం న చేతాంసి త ఏవ ధీరా:
(కుమార సంభవము 1—59)

తపస్సు చేసుకుంటున్న శివుని సేవించడానికి పార్వతి తన తండ్రిచే నియమింపబడింది. ఆ సమయంలో ఆమె తనకు ప్రత్యర్థియే. (ఎందువలనంటే, త్రిజగన్మోహనమైన ఆమె సౌందర్యము ఏక్షణంలోనైనా తన తపోదీక్షను పడగొట్టేయగలదు.) అయినప్పటికీ,ఆమె ననుమతించాడు శివుడు —(మనస్సును) మార్చివేసే హేతువులున్నప్పుడు ఎవరి మనస్సులు మారిపోకుండా (చలింపకుండా) ఉంటాయో వారే ధీరులు.

తత్సమపదాలను ప్రకృతులనీ, తద్భవపదాలను వికృతులనీ అంటారని మనకు తెలుసును. ప్రకృతి సిద్ధమైన పదము వర్ణలోప, వర్ణాగమ, వర్ణాదేశ,వర్ణవ్యత్యయములుగా వికారము (మార్పు) ను పొంది, వికృతులౌతా యన్నమాట.

8. ఉద్యోగము:— ఏదో ఒక సంస్థలో నెలకు కొంత జీతంమీద పనిచెయ్యడానికి 'ఉద్యోగ'మని ఈనాడు చలామణిలో వున్న అర్థం. అలాచేసేవాడు 'ఉద్యోగి' లేక 'ఉద్యోగస్థుడు' అనిపించుకొంటాడు. ఐతే, ఈ ఉద్యోగ పదానికి 'ప్రయత్నము' అని అర్థం. 'పాండవోద్యోగములు' అంటే 'పాండవుల సర్వీస్ పర్టిక్యులర్స్' అని అర్థం చెప్పవలసి వస్తుంది. ఇప్పటి అర్థంలో అయితే తమ రాజ్యభాగంకోసం, అరణ్యాజ్ఞాత వాసాల అనంతరం పాండవులు చేసిన ప్రయత్నమన్నమాట. అదే ఉద్యోగపర్వము. 'ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీ .....' అని భర్తృహరి చెప్పినదానికి కూడా 'ప్రయత్న(క్రియా)శీలుడైన పురుషుణ్ణే సంపద వరిస్తుంది' అని అర్థం. 'ఉద్యోగం పురుష లక్షణమ్' అన్నా ఇదే — గుమస్తాగిరీ కాదు.

9. ఆగ్రహము: 'ఆమాటలకి వాడికి అరికాలి మంట నెత్తికెక్కి ఆగ్రహావేశంతో గొడ్డును బాదినట్లు బాదేశాడు' అని యీవిధంగా ఈ ఆగ్రహ పదాన్ని 'కోపం' అన్న అర్థంలో వాడడం చూస్తున్నాము. అసలీ పదానికి 'పట్టుదల' అని అర్థము. 'సత్యాగ్రహము' అన్న పదానికి 'సత్యమునందు కోపము' అని అర్థం చెప్పవచ్చునా? 'సత్యమునందు పట్టుదల' అనియే దాని అర్థము. అలాగే 'అనేనైవ పక్షేణ విజయీ భావితవ్యమితి నాఽస్మాక మాగ్రహ:' (ఈపక్షమే గెలవాలి అని నా పట్టుదలకాదు) అని ప్రయోగం.

10. ఆలస్యము:— 'అరగంట ఆలస్యంగా వచ్చింది రైలు' అనో, 'ఈవేళ నుంచీ ఆలస్యంగా వస్తే వూరుకొనేది లేదు' అనో ఈవిధంగా 'కాలాతీతముగుట' అన్న అర్థంలో ఈపదం నేడు వాడుక చేయబడుతోంది. అసలు 'ఆలస్యమంటే, అలసభావము,' లేక 'మెతకతనము' లేక 'మందకొడితనము' అని అర్థము.

శ్లో. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం
సర్వదేహినామ్
ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి
భారత
(గీత 14—8.)

(అర్జునా! అజ్ఞానజనితమైన మోహమే సర్వదేహులయొక్క తమోగుణము. అది పొరపాటు, మందకొడితనము, నిద్రల చేత బంధింపును.)

అలాగే 'అభిమానమంటే' ప్రేమకాదు. 'ఆత్మగౌరవము' అని అర్థం. 'అధికారమంటే 'హోదా' కాదు, 'అర్హత' లేక 'యోగ్యత'. 'అనుమానము', 'సందేహము' 'సంశయము' ఇవి ఏకార్థ బోధకములు కావు.

'అయితే యివన్నీ సంస్కృత పదాలు—'

(మిగతా 6వ పేజీలో)

హకోబా ఎంబ్రాయిడర్ చేయబడిన బట్టలు,ఎంబ్రాయిడర్ చేయబడిన లేస్‌లను తయారుచేయు వీరి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కు..ఫ్యాన్సీ కార్పొరేషన్ లిమిటెడ్,16 ఏపోలో స్ట్రీట్, బొంబాయి.1

ప్రిన్సిపల్ డీలర్లు: ... స్టోర్స్, 1137, ..., హైదరాబాద్ (ఎ. పి.) ఎంబ్రాయిడరీ మార్ట్, 39, ..., ఎం.జె. మార్కెట్, ...2.



అఖిలాంధ్ర కళాభిమానులకు
మా సంక్రాంతి శుభాభినందనలు!
యన్.టి.ఆర్. ఎస్టేట్ ప్రొడక్షన్ యూనిట్ సమర్పించు
కోడలు
దిద్దిన కాపురం
అత్యద్భుత
భావ సంకలన స్వరూపం
నిత్యజీవితానికి
నిండైన ప్రతిబింబం!
1947-70
స్క్రీన్‌ప్లే: యన్.టి.రామారావు B.A.
నిర్మాత: త్రివిక్రమరావు
దర్శకత్వం డియోగానంద్
పంపిణీదారులు: ఆంధ్ర, సిడెడ్: విజయా పిక్చర్స్ నైజాం: శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్
STUDIO Ketha
VIJAYA



జి.ఆర్. ప్రొడక్షన్స్
రహస్యం
సంక్రాంతి శుభాకాంక్షలతో
త్వరలో వస్తుంది!
దర్శకత్వం: బి. విఠలాచార్య
నిర్మాత: యం.కె. గంగరాజు
రచన
పింగళి
కెమారా
జి.కె.రాము
సంగీతం
విజయాకృష్ణమూర్తి
ఆంధ్ర, సీడెడ్: విజయా కంబైన్సు
నైజాం: దివ్యదత్తా
VIJAYA
గంగాధర్

సపట్ లోషన్

తామర, గజ్జి, చిడుములకు నమ్మకమైన మరియు పేరుగాంచిన మందు.

SAPAT & CO., BOMBAY-2.

ఏజంటు: ది ట్రేడ్ ప్రమోటింగ్ కార్పొరేషన్. అకింగ్‌హాంపేట, విజయవాడ-2.

ఏజంట్లు కావలెను (ప్రతిచోటా)

మీ ఇంటిలోవుండే (పూర్తి లేక మిగిలిన సమయం) పనిచేస్తూ మీరు జీవనవృత్తి చేసుకోండి. మీరు ఇప్పుడు జపాన్ ఆర్ట్ చీరలు, టెర్లిన్, సూటింగ్‌లు, రెడీమేడ్ దుస్తులు, నైలాన్ మేజోళ్ళు, బెడ్‌షీట్లు అర్డర్లు సేకరించడంద్వారా నెలకు రు 750/—గాని, మంచి కమీషను గాని సంపాదించవచ్చు. మీకు అనుభవం అవసరంలేదు. లేదా పెద్ద పెట్టుబడి అక్కరలేదు. మీకు అన్నీ మేము సహాయం చేస్తాము. అమూల్యమైన సహాయంకూడా చేస్తారు. బాగా ప్రయత్నించి సులభంగా ఫలితం పొందగలమార్గంలోనే ఈవ్యాపారం శీఘ్రంగా ప్రారంభించండి. మీ ఏజన్సీ రిజిస్టరుచేసుకొనడానికి నేడే తగుసమయము. ఇప్పుడే మా అడ్రసును నోట్‌చేసుకొని, ఉచిత శాంపిల్సుకు, షరతులకు వ్రాయండి.

Madras Agencies (APV), Roop Nagar, Delhi-7.

అసలైన కాంబినేషన్ కూలర్లు



సౌకర్యమైనది
ఎక్కువ విస్తీర్ణముకలది
త్వరగా శీతల పరచునది

రిచర్డ్‌సన్ & క్రూడస్ లిడ్.,
ఫస్ట్ లైన్ బీచ్, మద్రాసు-1.

జాతీయ వస్త్రధారణ

(2వ పేజీ తరువాయి)

మన పంచె కట్టులు ఉత్తరీయాలు వాడ ఏటేని నిర్ణయించుకున్నాము గాని ఎప్పుడూ యింకా మనయెడ రకంగా వున్నాము. ల్యరలో అనుకునో పెట్టారని అన్నారు.

పోనీ ఈ విజాతీయ వస్త్రధారణవల్ల బాధ పాటిమొస్తున్నప్పుడా అంటే అని కనిపించదు. ఒక్కొక్క దుస్తుల ఖరీదు వందలు ఏర్పాటు అవుతుంటుంది. అంద మేమున్నా వున్నదా అంటే అదీ కనిపించదు. కొన్నాళ్ళ ఈ యుమునులో రెండు కాళ్ళకు రెండు పరికిణీలు కట్టు కున్నట్లు దోపడు కుచ్చిళ్ళతో కుట్టిన లాగులు తొడిగే వారు. ఇప్పుడు శరీరానికి అంటి పెట్టు కున్న దుస్తులు వేసుకున్నారు. వాని మన పంచె కట్టు వ్యాఖ్యము నిషేధించారు. వెనుక రాజమహేంద్రవరము నాటేటిలో ప్రిన్సిపాలుచేసి రిచర్డ్‌సన్ ఒకసారి [illegible] సభలో సంపర్కము పౌరులు ఒక సభ జరిపితే ఆ సభలో ప్రసంగిస్తూ మన వాళ్ళు కట్టు పంచను తంచి ఆహా! ఏమి మీ వస్త్ర ధారణ ఎంత రమ్యంగా, హాయిగా వుంటుంది. మా ప్యాంటు వున్నది దీనిలో ఏమి అందమున్నది? కాళ్ళు కాళ్ళు గానే కనిపిస్తుంది. నేను పాశ్చాత్య దేశస్థుడను. నా కట్టు వస్త్రములివి గావు ప్యాంటులే అన్న స్పృహ నాకు లేకపోతే నేను సులభంగే చక్కగా దోవతి ఉత్తరీయం ధరించే వాడినిగా అన్నారుట. దొరగారికే అంత ముచ్చట గొల్పిన మన ఆంధ్రుల వస్త్ర ధారణ మన వారికి వెగటు గొల్పుట కోచ నీయమనక తప్పదు. ఎందువల్లనో మన ఆంధ్రులకు పొరుగింటి పుల్లకూర రుచి యెక్కువ. లాగు చొక్కాలు తప్పితే అరవ వారి వలె ఒక లుంగీ తెచ్చి గూడ కట్టు కుంటారు గాని పంచ వ్యాఖ్యము సుతరాము కట్టుకోరు. ఈ పంచ కట్టు పద్ధతి క్రమంగా వ్యర్థ మవుతున్నా వివాహోపనయనాల సందర్భమున విధిగా పంచకట్టు కట్టుకోవలసి రావడము. అది చేత గాక ఈ కుర్రవాళ్ళు తికమకపడు తుంటే ఆ వివాహోపనయనాలు చేయించే శాస్త్రులు గారే ఆ పెటులకు, పెరులకు, పంచకట్టు కట్టి శుభకార్యాలు జరిపింప డము మనము చూస్తున్నాము. పెద్దైన ఆంధ్రుల పంచకట్టు [illegible] వివాదా తగినది కాదు. పెట్టాభిగారమకుంటూ [illegible] ఎప్పుడు ఉత్తరీయము వేసుకో కుండా బయటికు వచ్చే వారు కారుట.

వాయినా ఈ రీతిగానా తిరిగే మారు పంచె ఉత్తరీయము సంగతి పేరిమి తెలుస్తుంది. ఎప్పటినున్నా పేర్కొంటాము. అనురకుంటా వాని పెట్టుంది. మనయింటే పైపట్టు పంచ నెత్తిని పెనుకొని కొంపటము చేసుకొంటాము. పేరుమి చేస్తారు. ఆ పాట్లు [illegible] సింద గినా అన్నారుట. ఇతర దేశాల నుండి వచ్చే వారిలే కాకుండా ఇటు బర్మా వారు, చీనా వారు, కాబూలీ వారు, టర్కీ వారు ఎందరెందరో యిక్కడ ప్రాంతాల నుండి వస్తారు వేరువేరుగా వున్న వారి దుస్తులను బట్టే వారు ఫలాని ప్రాంతము వారని తెలిసికొనగలుగు తాము. ఏవిధంగా చూచినా మన వస్త్రధారణను మార్చుకోనుట మన ఆంధ్రులకు ఏవిధ మైనవిడిగా తోచదు. ఈ సందర్భమును మన ఆంధ్ర సోదరీమణులు తమ పేర రచనలను విస్మరించక ధరించు చున్నందుకు లభి నందించక తప్పదు. అట్లు గాక మగవారి మాట్లు చూచి ఆడవారు నొస్తు కట్టించుకొని పెట్టుయితే మన జాతీయత మూలముట్టుగా నశించేదే గదా.

నేటి పరభాష

(4 వ పేజీ తరువాయి)

సంస్కృతంలోనే వానితెలుగులో అలావాడరు. ఇలాగే వాడరారు' అని అంటే అది మొండి తనమే అవుతుంది. ఇట్టి తప్పుడు ప్రయో గాలు భాషకెంతైనా హానికరము. దీనివలన శబ్దముల రూఢార్థము మరుగునపడి అపా ర్థమే చలామణిలో వుండిపోతుంది. ప్రాచీన సాహిత్యం గహనమై పోతుంది. అంటే భాషా విషయకమైన గతానికీ, భవిష్యత్తుకూ మధ్య అగాధ మేర్పడిపోతుంది.

కాబట్టి, అక్షరాస్యత పెరుగుతూన్న యీ శుభ తరుణంలో రచయితలూ, పత్రి కలూ, పాఠకులను సమ్యక్ శబ్ద జ్ఞాన వంతులుగా చేయడానికి — సాధు ప్రయోగ కుశలులై వుండడం ఎంతైనా అవసరం.



సంక్రమణ గీతి

ప్రొద్దున్న రవికాంతి తోచి తోచకమున్నె
మేల్కాంచి కోడిపుంజులు గొంతు విదళించి
ఇంటి నడికొప్పులకు ఎగిరి మోరలనెత్తి
రెక్కలను దుప్పుకొని కొక్కురోయని పిలచె

రండిరా ! చూదాము సంక్రాంతి సరదాలు
ఇంటింట ఊగింయు ఆనందడోలికలు !

తెలుగు పొలముల కివే పైరుపచ్చల వేలు
తెలుగు పశువుల కివే పసుపుకుంకుమ పూలు
తెలుగు పడతికి నిండె నొడిలో తలంబ్రాలు
తెలుగు పొలతుల ఎదలలో మెరయు రాగాలు

రండిరా ! చూదాము సంక్రాంతి సరదాల
ఇంటింట ఊగింయు ఆనందడోలికలు !

రస హృదయమున సుషోమజ్జనమ్ములు చేసి
కదళీఫలాల పొంగలి విందులను గుడిచి
పసికందులకు దీవెనల భోగిపళ్ళోసి
పదిలేట కెరటాల కదలికల మదికూర్చి

రండిరా ! చూదాము సంక్రాంతి సరదాలు
ఇంటింట ఊగింయు ఆనందడోలికలు !

తెలుగునేలలు ప్రసవమొక బాలింతలై
వింతవింతల రంగు కలలు కంటున్నాయి
వెలుగు సొంపులుమీరు చూతరు శాఖికలు
తొలిమాలు కలల దూలెంతలై మెరసినవి

రండిరా ! చూదాము సంక్రాంతి సరదాలు
ఇంటింట ఊగింయు ఆనందడోలికలు !

సింహాద్రి అప్పన్న సిరిమువ్వ లూగింది
గాంధ్రుడు గాంధ్రని రంకె వేసింది పండుగని
గోవుమాలక్ష్మి తన గంగడోలూపుతూ
అంబా ! యనుచు సంక్రమణ గీతి పాడింది

రండిరా ! చూదాము సంక్రాంతి సరదాలు
ఇంటింట ఊగింయు ఆనందడోలికలు.

—సోమసుందర్



మిరప పండించే వ్యవసాయదారులకు ముఖ్యమైనది

మిరపకు వచ్చే ముడుత, కాయదొలిచే పురుగు ఇతర అన్ని చీడలను గొప్పగా నివారిస్తుంది

ఫాలిడాల్ పొడి

ముడుత తెగులే ముఖ్యం అయితే తప్పక ఎక్కువ కాలం రక్షణ యిస్తుంది.

మెటాసిస్టాక్స్

మిరపకు వచ్చే అన్ని చీడలపైనా ఎక్కువ కాలం బాగా మందు పనిచెయ్యాలంటే వాడండి.

మెటాసిడ్ కాంబి పొడి

ఎప్పుడునూ ఫాలిడాల్ పొడి, మెటాసిస్టాక్స్, మెటాసిడ్ కాంబిలను వాటి ప్రతి ప్యాక్‌తో వున్న కరపత్రాన్ని చదివి అట్లే వాడండి.

మిరప పండించే వ్యవసాయదారులు

ఎక్కువ మిరప పంట కొరకు సరియైన సమయంలో వాడుతారు.

BAYER నాణ్యతగల బేయర్ క్రిమిసంహారక మందులు

1/222 (760)

సంక్రమణ లక్ష్మి

శ్రీ చుండూరు లక్ష్మణరావు

అది హేమంత సీమ. వీధిలో సలరారు సం క్రాంతి యింతి సొబగులు జూడ వారాట పడుచున్నట్లు "కొక్కొరోకో"యని కోడి కూసినది.

ఆహ్వాన మందుకొన్నటుల నలుదిశల దానయ్యె వెలిమంచువలువ దాల్చి. ముద్ద బంతి పూలు తురుముకొని పండు ముద్ద రాలవోలె బయలువెడల పూర్వాంబుధి నంధ్యారుణచ్చాయలు చిమ్మినది.

చలి వెచ్చెరి ననుసరింప జీవరాసులు వణకుచు నొక బాధలో తీపి ననుభవించు చున్నవి.

బక్కచిక్కిన తాతయ్య మొదలు పాలుగాలు విసిమి పసికూనలు సహితము నులివెచ్చని కౌగిలిలో వలె దుప్పటులలో దాగుకొనిరి.

సంక్రమణ లక్ష్మికి బట్టు జ్యోతుల వలె బాలకులు నెచ్చెలుల గూర్చి చలిమం టల కాగడాల వెలిగింప ఆరాటపడుచుండిరి.

తాతయ్య తాటాకు పాకల పెరికికుల దెచ్చి మంటల కాహుతి జేసినొక బాలుడు సంతసింపగా నాటిలోని గడ్డి తెచ్చి అర్పించు నొక కుర్రడు వెనుక సంగ్రహించిన పిడకల దాస్తై కొని యిచ్చెందునొక అన్నకును. తన లోటి వాండ్రులోడై చుట్టును కూర్చుండి సంబ్రాలు పలుకుచు నెన్ను వెచ్చగజేసి కొను బిడ్డడు మరియొకడు.

చేతికి నూరగా నొకన్ర బట్టి, చినిగిన జంపకాన కప్పుకొని "అప్పాయిలూ! జర గంద్రా" యంచు పలుకుచు దరిజేరు ముదుసలియు.

కాలిన మసి యుగువులు సేసలవోలె పైకెగుర సంబ్రమముతో నాయావులు పైకిపోయె" యని గంతులు వేయు కుర్రకారు కేరింతలు మరొకయెడ.

రంగు రంగుల రంగవల్లికల సింగారము లొలుకు వీధుల గొబ్బెమ్మల ప్రతిష్ఠించి కోరిన వరునిమ్మనుచు ప్రార్థించు పసి పిల్ల లొలుకు ముద్దు కన్నియల సొగసు మరికొన్నియెడల.

కాలి గజ్జెలు ఘల్లు ఘల్లున చేతి చిర తలు చిటిలిగాయను తాళమునేయుచు నాట్యాభినయ గీతికలు రాగాలాపన జేయుచు ప్రతియింటి ముంగిటికి యా గుడు పోవు వైష్ణవ భక్తుడు.

'డూడూ' యంచుపాడ్యముల ప్రోత సన్నాయినగొలుకు శుభాంకిత, సీతారాముల పెండ్లి జరిపించు రీతి. ముంగిలిలో నిల బడి సుమంగళము పాడుచు ఆశీస్సుల నందజేయు విజయుండేయుబసవయ్యనడత!

"అంబ పలుకు జగదాంబ పలుకు" యనుచు అంబను పలికించుటకై గంట ప్రోలుంచి భవిష్యత్తును తీర్చి చెప్పు చుండుకుర్రవాని కైవారములు.

ధాన్యపు రంకులపై రాలుచు కోలా హలముజేయు పిచ్చుకల యింపు.

కమ్మనుము తీర్చు నునుకట్టు కానుకేను పుల వోలె నెలంగు వేయుచు నుదుటు కుంకుమ బొట్టుల దిద్ది పూజించే తృప్తి చేయుంచి హారతులు పట్టు స్త్రీల సొంపు.

సింగారము లొలుకు నుష్కిపి గోరింట పూవుల చిమ్ము పసివిల్లలు.

బావమరదళ్ళ జేరి సరపు వొస్కడు లకు సర్దుకుంటాముగాలకు చిన్నెనాము పెట్టు బావగారి వైభము.

భర్తను హృదయసీమమున ముద్రించి మనుసిస్తులోకనానాటిరిగా తిరుపతుండు గుండ ఉభి సంతసించు సార్థ్యవివా ప్రేమానురాగ ప్రవక్రులు. పెయ్యి నొదయిన జనముల వెలు మండ తనమ్ము నొదలికుప్పున్నను జనానికి పంచు టకై వరుసిలిపెప్పు సార్థ్యని రాగారుణ కాంతులు వెలుగొంద సంక్రమణ లక్ష్మి ప్రతిగృహమునకు వచ్చి కష్టముల గట్టె క్కించి సౌఖ్యముల నిచ్చి శోభిల్లజేయు టకై.

వెలసిన సంక్రమణ కాలమున వచ్చు లక్ష్మిని నెంత వర్ణింపగలము.

ఇట్లు వినూత్న శోభలు ప్రతివర్ష మున వెదజల్లి కాంతి పథమును స్థాపింప జేయు నవ్య సంక్రాంతికి సుమావళులు.

హిందూస్థాన్ జె6
7 1/2 టన్నుల ట్రక్కు

ప్రారంభంలో తక్కువ ఖర్చులు—దూర ప్రయాణాలపై తిరగడానికి ఖర్చు తక్కువ

(మామూలివి & ఫుల్ ఫార్వర్డ్ కంట్రోల్ మోడల్స్)

- దీనితో దీటైన ట్రక్కులలో దీని ధర తక్కువ— కాగా అరుగుదలపోయే పెట్టుబడి తక్కువ.
- శక్తిమంతమైన కొత్త బెడ్‌ఫోర్డ్ డీసెల్ ఇంజన్ 5420 సిసి. (330 క్యూ. అం.) 112 హార్స్‌పవర్ (యస్ఏఇ) వరకు ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఆపరేట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఫ్యూయెల్ ఖర్చు తక్కువ.
- పైరు అరుగుదల బహు తక్కువ కనుక పెంట పెంటనే మార్చనక్కర్లేదు. కీ పేర్ టైరుకూడా అవసరం వుండదు.
- నడపడం తేలిక—స్టీరింగ్ తేలికగా వుంటుంది. చిన్న సందులలోకూడా తేలిగ్గా తిరగవచ్చు. సెర్వో సహకారంతో పనిచేసే ఎయిర్ ప్రెజర్ బ్రేకులు వున్నందున డ్రైవర్‌కు అలసట వుండదు. పైగా చక్కగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
- బిహరిద్దమైన ఫ్రంట్ యాక్సిల్ 3728 కిలోలు (8200 పౌనులు) వెనుకవైపు యాక్సిల్ 8182 కిలోలు (18000 పౌనులు).
- వేరియబుల్ వీల్ బేస్—వీల్‌బేసులు—3.94 యం. (155") 4.24 యం. (167") మరియు 4.55 యం. (179") వేసులలో దొరకగలవు. జి.వి. డబ్లియు. 11000 కిలోలు. (24250 పౌనులు).

అన్ని రాష్ట్రాలలోను సేల్స్ రిప్రజెంటేటివ్‌లు. సర్వీసు ఇంజనీరులు వున్నారు.

HM
హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్,
ఉత్తరపారా, హుగ్లీ.
పశ్చిమ బెంగాల్.

డీలర్లు:
తమిళనాడు: జనరల్ మార్కెటింగు అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, మద్రాసు, ★లిబర్టీ మోటార్స్ (ప్రై.) లిమిటెడ్, మద్రాసు ★స్పెన్స్ మోటార్స్ (సౌత్ ఇండియా) లిమిటెడ్, కోయంబత్తూరు ★కాశీ అండ్ సేతు కుంభకోణం. ★పాప్యులర్ ఆటో మొబైల్స్ లిమిటెడ్, తిరుచిరాపల్లి. ★వి. ఆర్. వి. షెంబగ నాడార్ అండ్ పి. వి. పి. వాలసుబ్రహ్మణ్య నాడార్, మధురై. ★ఎస్. జి. జయరాజ్ నాడార్ అండ్ సన్స్, మధురై. ★వి. ఆర్. వి. షెంబగ నాడార్ అండ్ పి. వి. పి. వాలసుబ్రహ్మణ్య నాడార్ అండ్ కంపెనీ, పాళయం కోట్టై. ★ఎస్. జి. జయరాజ్ నాడార్ అండ్ సన్స్, పాళయంకోట్టై. ★వి. ఆర్. వి. షెంబగనాడార్ అండ్ పి. వి. పి. వాలసుబ్రహ్మణ్య నాడార్, సేలం. ★ఎం. ఎ. హసన్ కె మారికర్, కారికల్. ★ఆంధ్రప్రదేశ్: ఆటోఫిన్ లిమిటెడ్, సికింద్రాబాద్. ★ఆటోఫిన్ లిమిటెడ్, విజయవాడ. ★శ్రీ కృష్ణ మోటార్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ విజయనగరం, ★కేరళ: మారికర్ (మోటార్స్) లిమిటెడ్ త్రివేండ్రం. ★మైసూరు: ఇండియా గరాజ్, బెంగుళూరు, ★ది యునైటెడ్ ట్రేడింగ్ కార్పొరేషన్ అండ్ వర్క్‌షాపు (ప్రై) లిమిటెడ్, మంగళూరు.

సబ్ డీలర్లు:
ఆంధ్రప్రదేశ్: శ్రీనివాస ఆటోమొబైల్స్ ★భీమవరం సర్వారాయ ఏజన్సీస్, రాజమండ్రి ★మైసూరు: వాసుదేవ ఆటో మొబైల్, బళ్ళారి. ★రాజా సర్వీస్ స్టేషన్ చిక్‌మగళూర్. ★[illegible] కావలి మిర్యాల ★ప్రకాష్ సర్వీస్, మైసూరు ★విజయ సర్వీస్ స్టేషన్, షిమోగా.

OM & BAY/KO-701 TEL
Registered User-Kirloskar Oil Engines Ltd., Poona-3

డిస్ట్రిబ్యూటర్లు: కిర్లోస్కర్ ప్రదర్శకులు

అధికారం పొందిన డీలర్లు: (1) శ్రీ [illegible] ఇంజనీరింగ్ కో., [illegible] రోడ్, విశాఖపట్నం—1, (2) — [illegible] రోడ్, [illegible], (3) లక్ష్మీ అండ్ కో, [illegible], (4) శ్రీ [illegible] ఇంజనీరింగ్ కో., [illegible], (5) [illegible], (6) [illegible] 17/75, [illegible], (7) [illegible], (8) [illegible] (9) [illegible].

డిస్ట్రిబ్యూటర్లు: గంటి అండ్ కో, ప్రైవేట్ లిమిటెడ్, 1-8, [illegible] రోడ్, సికింద్రాబాద్—3.

అధికారంపొందిన డీలర్లు: (10) [illegible] ప్రైవేట్ లిమిటెడ్, ఎం. జి. రోడ్ సికింద్రాబాద్—[illegible], (11) [illegible], (12) [illegible] కొండయ్య అండ్ కో, [illegible], (13) [illegible], (14) నిజామాబాద్ [illegible], (15) [illegible], (16) [illegible].

నిరోధ్

కుటుంబ నియంత్రణకు
సులువైన, సురక్షితమైన పద్ధతి

మీరు, పిల్లలు యాదృచ్ఛికంగా కాక కోరుకున్నప్పుడు మాత్రమే పుట్టేటట్లు చేసుకోవచ్చు. పిల్లలు పుట్టటాన్ని మీ కోరిక ప్రకారం వాయిదా వేసుకునే శక్తిని మీకు నిరోధ్ యిస్తుంది. నిరోధ్ (కండోమ్) సులువైనది, సురక్షితమైనది కాబట్టి ప్రపంచమంతటా దానిని వుపయోగిస్తున్నారు. నిరోధ్‌ను వుపయోగించటంవల్ల మీ ఆరోగ్యం దెబ్బతినదు. నిరోధ్ మేలిరకం రబ్బరుతో తయారుచేయబడినది. దానికి ప్రభుత్వం సబ్సిడీయిస్తోంది. అందువల్లనే 15 పైసలకూ 3 చొప్పున తక్కువ ధరకు నిరోధ్‌ను అమ్ముతున్నారు. నిరోధ్ రబ్బరు తొడుగులను కిరాణా దుకాణాలు, మందుల షాపులు, జనరల్ మర్చెంట్లు, కిళ్లీ దుకాణాలు మొదలైన చోట్ల అమ్ముతున్నారు. తమకుటుంబం మంచినికోరుకునే పురుషులకు — నిరోధ్

davp 70/15

భాగవతము: ఆంధ్రుడసురరాజు

శ్రీ త్రిపురనేని వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశావతరణ దినోత్సవమున 'ఆంధ్రులు ఆర్యేతర జాతి సంతతి వారా?' యన్న శీర్షికలో 'ఆంధ్రప్రభ'లో వెలువడ్డ వ్యాసంలోని వాద సామంజస్యాన్ని పరిశీలించవలసి వుంది. ఈ వాదానికి కర్త పండిత కోట వెంకటాచల పాకయాజి గారు. పదేపదే వారు వెలువడిన వారి వాదనను స్థిరీకరించిన ప్రామాణ్యములోనికి వెళ్ళు సందర్భమున దాని మంచి చెడ్డల పరామర్శము అత్యంతావశ్యకమై వున్నది.

దానవరాజు గాక, చంద్రవంశములో అనువు సంతతిలో బలిరాజు ఒకడున్నాడు. అతనికి సంతానము ఆర్వురని భాగవత కథనం. అందులో ఆంధ్రులకు అందిన భాగవత ప్రతి ప్రకారం, ఆరవ కొడుకు పేరు ఆంధ్రుడు. ప్రాచ్య దేశానికి ఏలిక అయిన బలిరాజు అంగుడు, వంగుడు, కళింగుడు, శుంహుడు, పుండ్రుడు అన్న వారితో పాటు ఆంధ్రునికి పంచియిచ్చిన రాజ్యభాగానికి ఆంధ్రదేశమని పేరు వచ్చింది. బలి క్షత్రియుడు, ఆర్యుడు. కావున నేటి మన యాంధ్రులు 'ఉన్నత వంశసంభూతు'లని తృప్తిపడ వచ్చును.

ఈ కథ నంగీకరించుటకు వీలులేదు. ఈ 'బలి'కి కుమారు లైదుగురే అని ఒక్క భాగవతము వినా సర్వ పురాణాలు వక్కాణిస్తున్నాయి. వారు అంగ, వంగ, కళింగ, సుంహ, పుండ్రులు. అందులో ఆంధ్రుడు లేడు. ఇక భాగవతం ఆరవవానిని చెప్పింది. అత డాంధ్రుడని మన భాగవత ప్రతిలో వున్నది. ఓఢ్రులకు లభించిన ప్రతిలో ఆంధ్రుడు లేడు. ఆంధ్రునికి మారుగా అందు ఆరవవాడు ఓఢ్రుడే. ఆత డేలిన దేశానికి ఓఢ్ర దేశమని పేరు. ఒరిస్సా చరిత్రలలో ఓఢ్ర, ఉత్కల ఈ విచారం చేసేవట్ల బలిరాజ పుత్రుడు ఓఢ్రుడవిజట్టే దేశనామం ఏర్పడిందని కథను ప్రస్తావిస్తారు. ఈ విషయం కావలిస్తే ఏ ఒరిస్సా చరిత్రను తిరగవేసినా తెలుస్తుంది. ది ఒరిస్సా హిస్టారికల్ రీసెర్చి జర్నల్—4వ వాల్యూం, 3, 4 సంచికలు (1956) అయినాచూడవచ్చు.

ఇతర పురాణములకు విరుద్ధముగా ఆరవ సంతానమును చెప్పు భాగవత కథన మొక్కటే ప్రామాణిక మవుతుందా? ఆ ఆరవవానిని ఓఢ్ర జనులకు ఓఢ్రుని గాను, ఆంధ్రులకు ఆంధ్రునిగాను చెప్పు భాగవత కథనంలో యాథార్థ్యం ఏలాంటిది? భాగవతంలోని ఈ భిన్న కథనంలో ఏ యొక్కదాన్నయినా ఎన్నిక చేయాల్సిన పక్షంలో అంగ వంగ కళింగ శుంహ పుండ్ర దేశాలకు మధ్యలో గల ఓఢ్ర దేశాన్ని విడచి ఆంధ్రదేశాన్ని తెచ్చి, బలిరాజ్యంలో చేర్చి చెప్పుకోవడం సముచితమవుతుందా? బలికి ఆరవ కొడుకంటూ వున్నాడనవలసివస్తే ప్రాదేశిక దృష్ట్యా ఆతడు ఓఢ్రుడనడమే న్యాయం కదా!

ఇది ఆంధ్రులకు ఆర్యత్వ గౌరవ సంపాదక దృష్టితో చేస్తున్న వాదం. ''ఆంధ్రులు సంకరజాతి యని చెప్పుచున్నందులకు ఎంతయో విచారించవలసి యున్నద''ని ''ఉన్నతవంశ సంభూతులు కాక నీచవంశములకు చెందినవారా?'' యను ప్రశ్నతోనూ బయలుదేరినది గదా! ఆర్యానార్య జాతి విచక్షణతో సాగిన చరిత్ర వివేచనముగదా యిది. ఆ మంచి చెడ్డలను గూడ వివేచించవలసి వుంది.

పాపము, తెల్లవారు ఐతరేయ బ్రాహ్మణమును అపార్థము గావించుకొని విశ్వామిత్ర సంతతి వారని ఆంధ్రులకు ఆర్యత్వము నివ్వగా, ఆర్యత్వము ఆ గాథ ఆధారముగా నిల్వేది కాదని కనుగొన్న వెంకటాచలముగారు ఈ వాదాన్ని వెలయించారు.

ఐతరేయములో ఆంధ్రులు ''ఆంధ్రాద్యాది పంచవిధ నీచజాతి విశేషము''లవుతున్న విశ్వామిత్ర సంతానము వాటిలో చేరిపోయినవి. అందుచే ఆంధ్రులు యీ కథలో నీచ జాతులవారు. ''వైశ్వామిత్రా విశ్వామిత్ర సంతతిజా దస్యూనాం భూయిష్ఠాః'' అనడంతో యీ పంచవిధ నీచజాతులు దస్యులేకాని భ్రష్టులైన ఆర్యులుకూడ కారని చెప్పవచ్చును. అందుచేత నీచ జాతులైన 'ఆంధ్రుల'నుండి ఆంధ్రులను వేరుగా గ్రహించి, బలికుమారు డాంధ్రు డేలిన దేశవాసులని తీర్మానించి, ''ఆంధ్ర జాతి స్వచ్ఛమైన ఆర్యజాతి'' యంటున్నారు.

కాని, యిక్కడ కొక్క విషయం గమనించవలసివున్నది. రాజుగారైతే ఆర్యుడు గావచ్చు గాని, రాజ్యవాసులందరూ ఆర్యులే అవుతారా? నేటి ఆంధ్రదేశ ప్రజలెల్లరు ఆర్యుడైన ఆంధ్రుడను ఆరాజ సంతానమే నని భాగవతమైనను చెప్పలేదు. భాగవతము చెప్పినదెల్ల ఆంధ్రుడు అను రాజునుబట్టి అతని దేశానికి ఆంధ్ర దేశమని పేరువచ్చిందనే కాని, అధికమ్ముగా వేరేమీ ఆ దేశ జనుల జాతి విశేషమును గూర్చి చెప్పలేదు. అందుచే, యీ కథను పురస్కరించుకొని అయినా ఆంధ్రులకు నియతముగా, అనివార్యముగా ఆర్యత్వము సంక్రమిస్తుందని సిద్ధాంతము చేయ వీలులేదు.

ఐతరేయములోని ఆంధ్ర జాతి ఆంధ్రజాతికాదే అనుకొని దస్యుజాతి విశేషమునుండి మనలను మనము తప్పించుకొందాముకాని, మనువు మళ్లీ మనల్ని ఆంధ్రులని స్పష్టముగా చెప్పి చుంచు మూతిబమేదులందు— ఆ నీచజాతులందే చేర్చియున్నాడన్నదానిని ఎట్లు తప్పించుకోగలము? 'ఆంధ్ర శబ్దము, ఐతరేయం తోనే సరికాలేదు గదా!'ఆంధ్ర' విషయముగా ఆంధ్రదేశమూచి కాకపోయినదా?

భాగవతం అనకపోవచ్చుగాని,మనము బలిపుత్రుడైన ఆంధ్రునికి స్వయంగా సంతానమే అని అనుకొంటే, జాతి గౌరవం లభిస్తుందేమోగాని, కుటుంబ గౌరవం లభింపనేరదు. బలిరాజుకు ఔరస సంతానము లేదు. దీర్ఘతముడన్న వానిని నియోగించి అతనివల్ల తన భార్యయందు పొందిన సంతానమే అంగ వంగ కళింగాదులు. ఆ దీర్ఘతముడా పుట్టంధుడు. బ్రతుకు గడవక భార్యను పడుపు వృత్తిలో పెట్టిపొట్ట పోసు కొన్నవాడు. అట్టివానివల్ల ఆరవ సంతానము ఆంధ్రుడు. నియోగమ్ము చేత పుట్టినదనుకొను వరకే శాస్త్ర మంగీక రిస్తుంది. మిగిలితే ఆమెకు సతీత్వము నశిస్తుంది ఆమె బంధకి అవుతుంది. అందుచేత నియోగముచే ఆరవ సంతానమైన ఆంధ్రుడు బంధకీ పుత్రుడు అవుతాడు. ఇట్లు ధర్మబాహ్యసంతానమైన ఆంధ్రుని సంతానముగా,బంధకీ సంతానాంతర విశేషముగా ఆంధ్రులుచెల్లవలసి వుంటుంది. ఈ వాదం ఆపరిశోధకుల దృష్టికి రాలేదు. కాబోలు. జాతి న్యూనతాధిక్యములపై దృష్టి నిల్పువారికి కుటుంబ గౌరవము మీద కూడా కన్నుండవలసినది కదా!

ఇంతకూ చెప్ప వచ్చింది. ఉచ్చ నీచ జాతులన్న భేద దృష్టితో చరిత్ర పరిశోధనకు ఉద్యమించటం మంచిది కాదని. శక ప్రవక్తకన్నా ఆంధ్రజాతి తొలుత అనాగరిక జాతిగా ప్రవర్తించి యుండ వచ్చును. నేడు అన్ని జాతులందువలె [illegible] జాతులందెన్నింటికి ప్రాచీనకాలమున సభ్యత యున్నది? సంకరముకాని జాతి యిది యని నేడు [illegible] సిద్ధాంతము ఎక్కడా [illegible] అన్న [illegible] చరిత్ర అన్నయున్నది.

నీరాజనము

గౌతమీ కృష్ణ తుంగభద్రా తరంగి
ణీ తరఙగాల నోలాడి, నిర్మల ప్ర
భాత శోభాన్వితమ్మగు వలువ దాల్చి
ఏసుధ కేతెంచు సంక్రాంతి పర్వలక్ష్మి!
మిరపపండు బొట్టు నొసట మెరుపు లీన
బంతి చేమంతులు కురుల వింత నెసగ
పసిడి పంటలు జిగిమేన మిసిమి నింప
కన్నుగవ కింపుగూర్చు సంక్రమణ లక్ష్మి!
ముంగిటుల దీర్చి బంగారు రంగవల్లి
కులుకు గొబ్బిళుల విరుల గూర్చి పేర్చి
బొమ్మకొల్వుల నిల్పి సమ్మోద మలర
తెలుగు కన్నెలు నిన్ను కీర్తింతు గాత!

—శ్రీ కుమార్

స్నేహితులకు, వ్యాపారస్తులకు, ఖాతాదార్లకు
మా సంక్రాంతి శుభాకాంక్షలు
తీగమేకులు (WIRE NAILS), అల్పిమేకులు (PANEL PINS)
తయారుచేయువారు
స్వాతి ఇండస్ట్రీస్
ఇ-1, ఇండస్ట్రియల్ ఎస్టేట్,
గుంటూరు - 2

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
12%
ఆంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ ఇవ్వబడును. ప్రారంభంలో 10% బోనసు ఆదనంగా కూడా 2 ఏళ్ల ఋణాలకు 2% మూడేళ్ల అంతకు పైబడిన ఋణాలకు చెల్లించ బడును.
ఋణాలకు: డైరెక్టర్ల హామీ కలదు
ఇతర వివరాలకు : సెక్రెటరీ
వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
'వాన్‌గార్డ్ హౌస్' 11,12 సెకండ్‌లైన్ బీచ్ మద్రాసు-1
ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.



ఎక్సైడ్ నాణ్యత సాటిలేనిది
మద్రాసు, మైసూరు, ఆంధ్రప్రదేశ్, కేరళకు మెయిన్ ఏజెంటు
ది జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లి.,
మద్రాసు-కోయంబత్తూరు-బెంగుళూరు, సికింద్రాబాద్, ఎర్నాకుళం.

మా కాతా దారులకు, అభిమానులకు హృదయ పూర్వక
సంక్రాంతి శుభాకాంక్షలు!



(1) మోనో బ్లాక్ సెట్టు (2) ఆయిల్ ఇంజను పంపు (3) చెరకుగడ క్రషర్
(4) ఎలెక్ట్రిక్ సైరెన్ (5) ఎలెక్ట్రిక్ మోటారు (6) తైలు పంపు
(7) మోటార్ పంపు (8) హెచ్. ఎస్. మల్టిస్టేజ్ పంపు (9) గృహోపయోగపు పంపు

ఉత్పత్తిదార్లు: **సుబ్బయ్యా ఫౌండ్రి**
ఫోన్: 22035 అవనా రోడ్డు, కోయంబత్తూరు-18. తంతి: "Foundry".

ఈ సంక్రాంతి శుభ సమయమున అందరు పాఠకులకు మా అభినందనలు
అందజేయుచు వారికి శాంతి సౌభాగ్యములు చేకూరుగాక
యని కోరుతున్నాము.

కే. కృష్ణమూర్తి అండ్ కంపెనీ
ఇండెంటింగు ఏజంట్లు,
బ్రాహ్మణవీధి, విజయవాడ - 1.

హిమాని ప్రయివేట్ లిమిటెడ్
కలకత్తా - 2.

ఫనామా బ్లేడు క్షవరాన్ని ఉల్లాసకరం చేస్తాయి. మీకు ఎక్కువ మక్కువ కలిగిస్తాయి. క్షవరంలో మంచి ఉల్లాసాన్నిస్తాయి.



కనరా స్ప్రింగులు దృఢంగా వుంటాయి
-ఎందుకంటే మాకు అవసరమైన ఉక్కు మిశ్రమాన్ని మేమే తయారు చేసుకుంటున్నాము

కనరా స్ప్రింగులు పటిష్టంగా, శక్తివంతంగా వుంటాయి. దిగుమతి చేసిన ఉక్కుతో చేయబడిన స్ప్రింగులకంటేను యివి ఎక్కువ కాలం మన్నుతాయి. అమెరికను లేక ఐరోపియను రాజవీధులలాగ సమంగా వుండని అంటే ఎగుడు దిగుడుగా, ఎత్తు పల్లాలుగా వున్న రోడ్డు, ప్రదేశాలలో వెళ్తున్నప్పుడు శిక్షను అనుభవించడానికే అవి తయారు చేయబడ్డాయి.

కనరా వర్క్‌షాపులలో మాకు అవసరమైన మేలైన ప్రత్యేకమైన ఉక్కు మిశ్రమాన్ని మేమే తయారుచేసుకుంటాము అందుకే ఈ స్ప్రింగులు శ్రేష్ఠంగా, ఎటువంటి కుదింపులనైనా ఓర్చుకోగలిగి వుంటాయి. స్ప్రింగులు తయారుచేసే పరిశ్రమను 1942లో మేమే ప్రప్రథమంగా స్థాపించాము. అప్పట్నుంచీ ఈ పరిశ్రమలో మాదే అగ్రస్థానం.

ది కనరా వర్క్‌షాప్స్ లిమిటెడ్
కొడియల్‌బైల్, మంగళూరు-3

ఆంధ్ర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలతో
మీరు పట్టిందల్లా బంగారం కావాలని కాంక్షిస్తూ
తోట సుబ్బారావు సమర్పించు
శ్రీలక్ష్మి పిక్చర్స్ అండ్ కో వారి
పట్టిందల్లా బంగారం
దర్శకత్వం: జి.వి.ఆర్. శేషగిరిరావు
నిర్మాత: పి. వెంకటరత్నం
సంగీతం: ఘంటసాల
కెమెరా: యస్.యస్. లాల్
ఆర్ట్: వాలి
ఎడిటింగ్: బి. గోపాలరావు
ఆంధ్ర: శ్రీలక్ష్మీనారాయణ ఫిలింస్
సీడెడ్: నవభారత్ ఫిలింస్
నైజాం: ఉషా ఫిలింస్
Kalaniketan
VIJAYA

VENKATESWAR
అశేష ఆంధ్ర ప్రజలకు
సంక్రాంతి శుభాకాంక్షలతో!
అతి త్వరలో!
పి.యస్.ఆర్. పిక్చర్స్
విక్రమార్క విజయం
స్క్రీన్‌ప్లే దర్శకత్వం: గిడుతూరి సూర్యం
నిర్మాత పింజల సుబ్బారావు
రచన: చిల్లర భావన్నారాయణరావు కెమెరా: H.S. వేణు సంగీతం: A.A. రాజ్
కళ: వాలి & కుదరవల్లి నాగేశ్వరరావు ఎడిటింగ్: కందస్వామి డ్యాన్సులు: K.S. రెడ్డి
ఆంధ్ర: శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్; నైజాం: శ్రీ పద్మా పిక్చర్స్; సీడెడ్: శ్రీ గౌరీ పిక్చర్స్
స్టూడియో: వాహిని
చిత్తూరు జిల్లా: శ్రీ వెంకటరమణా పిక్చర్స్ - తిరుపతి, మైసూర్: శ్రీ బాలాజీ ఎంటర్ ప్రైజెస్

అన్నపూర్ణ ఫిలిమ్సు
ప్రారంభోత్సవ ప్రత్యేకానుబంధం

సంక్రాంతి శుభవేళ నూతన పంపిణీ సంస్థ అన్నపూర్ణా ఫిలింస్ అవతరణ

'అక్కినేని' మకుటంలో మరో కలికితురాయి

విజయవాడ, జనవరి 14;

ఆంధ్రుల అభిమాన నటుడుగా. బహుముఖ ప్రజ్ఞాశాలిగానేకాక ఉత్తమ వ్యాపారశీలిగా, పారిశ్రామికుడుగా పేరు గడించుకున్న నటసామ్రాట్, పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు బహురంగాలలో సాధిస్తున్న విజయాల మకుటంలో మరో కలికితురాయి— తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ఈ సంక్రాంతి శుభ సమయాన ఆంధ్రప్రదేశ్‌లో అవతరిస్తున్న "అన్నపూర్ణా ఫిలింస్".

ఉత్తమ అభిరుచిని. సంస్కారాన్ని, కళాప్రగతిని ప్రతిబింబిస్తూ ఆంధ్రుల అభిమాన చిత్ర నిర్మాణ సంస్థలలో అగ్రశ్రేణిగా పేరుగాన్న అన్నపూర్ణా పిక్చర్స్ శ్రీ నాగేశ్వరరావుకు సంబంధించిన తొలి సంస్థ. ఆ తరువాత, ఏలూరులో దిన దిన ప్రవర్థమానంగా నడుస్తున్న అన్నపూర్ణా పల్వరైజింగ్ మిల్స్, అన్నపూర్ణా ఫ్లోర్ మిల్స్, అన్నపూర్ణా అగ్రికల్చరల్ ఫారం, అన్నపూర్ణా కెమికల్స్ అండ్ Allied Products. అన్నపూర్ణా ఎంటర్‌ప్రైజెస్, చక్రవర్తి చిత్ర, అన్నపూర్ణా మూవీస్ మొదలైన సంస్థలన్నీ ఆయన ఉత్సాహ ప్రోత్సాహాలతోనే నెలకొన్నవన్న విషయం సర్వజన విదితమే.


వ్యవస్థాపకులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు

ఈనాడు అన్నపూర్ణా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆయన తలపెట్టిన సరికొత్త ఉద్యమం. ఈ సంస్థను నెలకొల్పుతున్నట్లు 1970 ఏప్రిల్ 7-ఉగాదినాడు ప్రకటన చేశారు. డిసెంబర్ 7 న లాంఛనంగా విజయవాడ గాంధినగరంలో కార్యాలయం నెలకొల్పారు.

ఈ సంక్రాంతి పర్వదినాన వ్యాపార కార్యక్రమాచరణకు కంకణధారణ జరుగుతున్నది

తొలిచిత్రం

అన్నపూర్ణా ఫిలింస్‌వారు ఈ సంవత్సరం సమర్పించనున్న తొలి చిత్రం పేరు "పవిత్ర జీవితం".

అన్నపూర్ణా ఆర్ట్స్ అనే క్రొత్త సంస్థ పేరిట ప్రసిద్ధ నిర్మాత శ్రీ దుక్కిపాటి మధుసూదనరావుగారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వి. మధుసూదనరావు దర్శకత్వాన తయారవుతున్న ఈ చిత్రంలో నాగేశ్వరరావు, శారద, కాంచన, నాగభూషణం, గుమ్మడి, సూర్యకాంతం, రాజబాబు, చంద్రమోహన్, రమణమూర్తి, భానుప్రకాశ్, బేబి పద్మిని, జయకుమారి మొదలగువారు నటిస్తున్నారు. కథ, మాటలు: శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తి

(మిగతా 2 వ పేజీలో)

అన్నపూర్ణ ఫిలింస్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ వీరమాచనేని కృష్ణప్రసాద్ బి.కాం..

శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావు అధ్యక్షతన
శ్రీ కె. ఎల్. ఎన్. ప్రసాద్‌చే నేడే ప్రారంభోత్సవం

విజయవాడ, జనవరి 14:-

ఈ సంక్రాంతి పర్వదినాన ఆంధ్ర చలనచిత్రరంగంలో అవతరిస్తున్న నూతన ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'అన్నపూర్ణా ఫిలింస్'కు నేడే ప్రారంభోత్సవం జరుగుతున్నది.

ఫిలిం నిర్మాణము, ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌లలో ఉత్తమ ప్రమాణములు నెలకొల్పే ఉన్నతాశయముతో విజయవాడలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు నెలకొల్పుతున్న అన్నపూర్ణా ఫిలిమ్స్ అను నూతన ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో దాదాపు రెండు దశాబ్దాలుగా సేవచేస్తూ, అనేక సత్సంప్రదాయాలకు వరవడులు దిద్దుతూ ఆదర్శసంస్థగా, అభ్యుదయగామిగా పేరెన్నికగన్న నవయుగ ఫిలింస్ అధినేత సారథి, రాజ్యసభ సభ్యులు అయిన శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావుగారి అధ్యక్షతన జరిగే సభలో-అచిరకాలంలోనే అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పి ప్రముఖశ్రేణి నలంకరించిన లక్ష్మీఫిలింస్ డిస్ట్రిబ్యూటర్స్ అధిపతి, అగ్రశ్రేణి వ్యాపార, పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యులు అయిన శ్రీ కానూరి లక్ష్మీనారాయణ ప్రసాద్‌గారు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరుపుతారు.

నవయుగ ఫిలిమ్సు
అభినందిస్తోంది
నూతన సంస్థ
అన్నపూర్ణ ఫిలిమ్సు
ప్రారంభోత్సవ
సందర్భమున....
నవయుగ
విజయవాడ
గుంతకల్లు
సికింద్రాబాద్

అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్సువారి
పవిత్ర జీవితం
పద్మశ్రీ నాగేశ్వరరావు. కాంచన. శారద,
నాగభూషణం. రమణమూర్తి. చంద్రమోహన్
నిర్మాత. డి. మధుసూదనరావు. B A,
దర్శకత్వం వి. మధుసూదనరావు

జగపతి పిక్చర్స్
ప్రొడక్షన్ నెం. 7
పద్మశ్రీ నాగేశ్వరరావు మొ॥
నిర్మాత
వి.బి.రాజేంద్రప్రసాద్ B.Sc.

విరత్ ప్రొడక్షన్ అండ్ కోవారి
మహోజ్వల సాంఘిక చిత్రం
బీదలపాట్లు
పద్మశ్రీ నాగేశ్వరరావు మొ॥
రచన డి వి నరసరాజు B A.
నిర్మాత-దర్శకుడు
బి విఠలాచార్య

జెమ్ మూవీస్
ప్రొడక్షన్ నెం 1
(ఈస్ట్మన్ కలర్)
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మొ॥
నిర్మాత
జి.యస్ మణి

విరత్ ప్రొడక్షన్ అండ్ కోవారి
అపరాధపరిశోధక చిత్రం.
విజయలలిత. రాజబాబు
సత్యనారాయణ మొ॥
దర్శకుడు కె.యస్ ఆర్ దాస్
నిర్మాత బి వి శ్రీనివాస్

అన్నపూర్ణ ఫిలిమ్సు
ప్రారంభోత్సవ
శుభసమయాన
మా
శుభాకాంక్షలు
లక్ష్మీ ఫిలింస్
విజయవాడ
గుంతకల్లు
సికింద్రాబాద్

Eswar

అన్నపూర్ణా ఫిలిమ్స్
సినీ పంపిణీ రంగములో వెన్నెల వెలుగై చరిత్రలో
మరో అధ్యాయము సృష్టించకలదని ఆశిస్తున్నాము.
జోతి థియేటర్
(నిర్మాణములో వున్నది)
దాబా గార్డెన్స్, విశాఖపట్నం—4.
ఫోన్ : 3588

పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు
స్థాపించిన నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణ ఫిలిమ్స్
ప్రారంభోత్సవ సందర్భమున
మా హృదయపూర్వక అభినందనలు
★
విశ్వభారతి ప్రొడక్షన్స్

అన్నపూర్ణ ఫిలిమ్స్
ప్రారంభోత్సవ సందర్భమున
మా
శుభాకాంక్షలు
★
నేషనల్ లిథో ప్రింటర్స్
విజయవాడ - 3.

పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు
గారిచే స్థాపించ బడిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణ ఫిలిమ్సు
ప్రారంభోత్సవ సందర్భమున
మా అభినందనలు.
పద్మశ్రీ పిక్చర్స్

అన్నపూర్ణ ఫిలిమ్స్ అవతరణ

(1 వ పేజీ తరువాయి)

ప్రాశారు. సంగీతం : శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు. ఛాయాగ్రహణ దర్శకుడు : శ్రీ పి. యస్. సెల్వరాజ్. కో ప్రొడ్యూసర్స్ : శ్రీ జి. ప్రసాద్, శ్రీ గంగాధరరావు.

ఇదికాక ఈ సంవత్సరం జగపతి అధిపతి, దర్శకుడు శ్రీ వి. బి. రాజేంద్రప్రసాద్, జెమ్ మూవీస్ అధిపతి శ్రీ జి. ఎస్. మణి, విశాల్ క్రియేషన్ అధిపతి, దర్శకుడు అయిన శ్రీ బి. విఠలాచార్య మూడు చిత్రాలు నిర్మించబోతున్నారు. శ్రీ విఠలాచార్య మరో రెండు చిత్రాలు కూడా ఈ సంస్థకై నిర్మిస్తారు.

ఈ కొత్త చిత్రాలతోపాటు బహుప్రజాదరణ పొందిన కొన్ని పాత చిత్రాలను కూడా అన్నపూర్ణా ఫిలింస్ వారు డిస్ట్రిబ్యూషన్‌కు తీసుకున్నారు.

ఇప్పుడు విడుదలకు సిద్ధంగావున్న చిత్రాలు : అన్నపూర్ణావారి దొంగ రాముడు, తోడికోడళ్ళు, మాంగల్య బలం, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, భరణీ వారి విప్రనారాయణ, మధుపిక్చర్స్ వారి "మంచి కుటుంబం".

అన్నపూర్ణా ఫిలింస్‌ను నిర్వహించే వారు మానేజింగ్ పార్టనర్ శ్రీ వీరమాచనేని కృష్ణప్రసాద్ బి. కాం : శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ. శ్రీ కృష్ణప్రసాద్ సినిమా వ్యాపార రంగానికి చిరకాల పరిచితులు. ఎగ్జిబిషన్ వ్యాపారంలో థియేటర్ అధిపతిగా, చలనచిత్ర నిర్మాతగా అక్కాచెల్లెళ్లు విశేష అనుభవం గడించిన వారు. ప్రసిద్ధ నిర్మాతలు శ్రీయుతులు డుక్కిపాటి మధుసూదనరావు, వి. బి. రాజేంద్రప్రసాద్, అనుమోలు వెంకటసుబ్బారావు, అన్నపూర్ణా పల్వరైజింగ్ మిల్స్, ఫ్లోర్ మిల్స్‌ల ముఖ్యసారధి, సారస్వత ప్రియుడు, విమర్శకుడు అయిన శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు, డాక్టర్ చలసాని రాధాకృష్ణ ఈ సంస్థ శ్రేయోభిలాషులుగా అడుగడుగునా సహకరిస్తున్నారు.

[ఎ. వి.]

అన్నపూర్ణ ఫిలిమ్స్
ప్రారంభోత్సవ
శుభసమయమున
మా శుభాకాంక్షలు
★
పద్మనాభ ప్రింటింగ్ వర్క్సు
హనుమాన్‌పేట, విజయవాడ-3.

నూతన పిలింపు డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణా ఫిలింస్
[illegible] వర్ధిల్లు గాక
బి విఠలాచార్య

విఠల్ ప్రొడక్షన్స్ వారి
నటసామ్రాట్
అక్కినేని నాగేశ్వరరావు నటించు
బిదలపాట్లు
సాంఘిక చిత్రం
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
రచన: డి. నరసరాజు. [illegible]
అన్నపూర్ణా రిలీజ్

విఠల్ ప్రొడక్షన్స్ వారి కోసం
అపరాధ పరిశోధక చిత్రం
విజయలలిత .... రాజబాబు
సత్యనారాయణ మొ॥వారు
రచన: టెంపోరావు, సంగీతం: సత్యం
కెమెరా: కన్నప్ప, పాటలు: డా॥సి. నారాయణరెడ్డి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాసు
నిర్మాత: బి.వి.శ్రీనివాస్
అన్నపూర్ణా రిలీజ్

పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు
గారిచే స్థాపించ బడిన
అన్నపూర్ణ ఫిలిమ్సు
(డిస్ట్రిబ్యూషన్ సంస్థ)
ప్రారంభోత్సవ శుభసమయాన
మా శుభాకాంక్షలు.
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ (ప్రై) లిమిటెడ్.
మద్రాసు - హైదరాబాద్.



అన్నపూర్ణ ఫిలింస్
ప్రారంభోత్సవ
శుభసమయమున
NVKR
అభినందనలు
★
విమ్మగడ్డ
వెంకటకృష్ణారావు
అండ్ సన్స్
ఎడ్వర్‌టైజింగ్ కన్సల్టేంట్సు
విజయవాడ — 2.
న్యూస్ ఏజంట్సు
ఆంధ్రపత్రిక, ది హిందూ,
విజయచిత్ర, చందమామ
మొ॥నవి.

అన్నపూర్ణా ఫిలింస్
డిస్ట్రిబ్యూషన్ సంస్థ
ప్రారంభ శుభసమయాన,
మా
హృదయ పూర్వక సుస్వాగతం
వెంకటేశ్వర టూరింగ్ టాకీస్
కారంచేడు
మేనేజింగు పార్టనరు
పి.కె. కేశవరావు

అన్నపూర్ణ ఫిలిమ్సు
ప్రారంభోత్సవ శుభసమయాన
మా
హృదయ పూర్వక
శుభాకాంక్షలు
ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్
రామనాథ థియేటరు
ప్రొప్రయిటరు: వి. రామనాథరెడ్డి



వృత్తిలో ఉన్నతోన్నత శిఖరాలందుకొన్న ఉత్తముడు,
సమాజ వికాసానికి, విజ్ఞాన ప్రదానానికి, సర్వవిధాల పాటుపడుతున్న సంస్కారి
మా "అన్నపూర్ణ" పరిశ్రమల వ్యవస్థాపకులైన
పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిచే
నేడు ప్రారంభించుచున్న
అన్నపూర్ణ ఫిలిమ్సు కు
శుభాకాంక్షలు!

పారిశ్రామిక రంగంలో శ్రీ అక్కినేని ప్రథమ విజయం
అన్నపూర్ణా పల్వరైజింగ్ మిల్స్
ఇండస్ట్రియల్ ఎస్టేట్సు, ఏలూరు - ప.గో.జిల్లా (ఆం.ప్ర)
సోదర కర్షకుల సేవకై సస్యరక్షణ
కెమికల్ మందులు తయారుచేయు సంస్థ.

పరిశ్రమాభివృద్ధికి దోహదకరంగా
శ్రీ అక్కినేని ద్వితీయ విజయం
అన్నపూర్ణా ఫ్లోర్ మిల్స్
వట్లూరు (ఆర్.ఎస్.) ఏలూరు (ఆం.ప్ర)
(ఆటోమేటిక్ హంగేరి తయారు మెషినరీ)
జాతీయ ఆహార సమయం సమృద్ధికి
దోహదంగా ప్రొటీన్లు అధికంగాగల
మైదా-ఆటా-రవ్వ-తవుడు
తయారుచేయు సంస్థ.

MODEL FARM
శ్రీ అక్కినేని ప్రారంభించనున్న
వినూత్న కృషి
అన్నపూర్ణా మోడల్ ఫార్మ్
వట్లూరు.
వ్యవసాయంలో పరిశోధన, ప్రయోగాల నిమిత్తం
1971 నాటికి పూర్తికానున్న సంస్థ.


సంక్రాంతి శుభాకాంక్షలు
అతిలోక సౌందర్యారాధనకు స్మృతి చిహ్నం తాజ్‌మహల్!
అంతస్థు తెరుగని అనురాగానికి అంకితమైంది భాగ్యనగర్!
సౌందర్యానురాగాలు మేళవించిన అపురూప ప్రణయానికి రూపకల్పన
నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణా ఫిలిమ్స్
ప్రారంభోత్సవ శుభసమయంలో
మా
శుభాకాంక్షలు
SM సురేష్ మూవీస్
ప్రేమనగర్
కలర్
దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాత: డి.రామానాయుడు
కథ: కోడూరి కౌసల్యాదేవి రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె.వి.మహదేవన్ కెమెరా: ఎస్.వెంకటరత్నం కళ: ఎస.కృష్ణారావు ఎడిటింగ్ మార్తాండ్

సంక్రాంతి శుభాకాంక్షలతో
115 వ రోజు
విజయవంతముగా
ప్రదర్శింపబడుచున్న
చిత్రం!
విజయా & సురేష్ కంబైన్స్
ద్రోహి
నిర్మాత డి.రామానాయుడు
దర్శకుడు బాపయ్య
కెమెరా.ఎస్.ఎస్.లాల్ సంగీతం.రాఘవులు
నవయుగ
NVKK

★ సంక్రాంతి శుభవేళ
అన్నపూర్ణ ఫిలింస్
ప్రారంభోత్సవ సందర్భమున శుభాకాంక్షలు

అజంతా హొటల్ ఫోన్ నెం. 3341
బ్రాహ్మణ కాఫీ, భోజన విశ్రాంతి భవనం
ఏలూరు రోడ్ సెంటర్ — విజయవాడ - 2
వివాహాది శుభకార్యములకు టీ, డిన్నరు పార్టీలు మా ప్రత్యేకత నెలవారి భోజనం కన్సెషన్ రేట్లు : వారానికి రెండుసార్లు స్పెషల్
ప్రొపయిటర్ : మొవ్వ వెంకటేశ్వరరావు.

నేటి దేశ పరిస్థితులలో చిత్రపరిశ్రమ పంపిణీ రంగము

— కాట్రగడ్డ నరసయ్య

భారతదేశంలో రాజకీయ పరిణామాలు త్వరితగతిని స్వరూపం తీసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజల వద్దకు వెళ్లి నూతనంగా తీర్పు పొందే దిశవైపుకు యీ పరిణామాలు దారితీశాయి.

ఆర్థిక పరిస్థితి

స్వాతంత్ర్యానంతరం పంచవర్ష ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి. నాల్గవ ప్రణాళిక అమలులోనికి వచ్చింది. దేశ జనాభా పెరుగుదల రేటుతో సమానంగా జాతీయ సంపద పెరుగుతున్నా, 3 పంచవర్ష ప్రణాళికల కాలంలో పారిశ్రామికంగానూ, వ్యవసాయ రంగంలోనూ వచ్చిన పురోగతిని అంత తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. అయితే భారీ పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలకూ మధ్య నిష్పత్తి, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి వ్యవసాయ పరిశ్రమలు (అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో లాగా పాడి పరిశ్రమల మొదలగువాని నిష్పత్తి) అభివృద్ధి చెందిన దేశాల లాగా మన దేశంలో పెరుగుదల కనిపించడం లేదు.

ప్రతి సంవత్సరం సినిమా ప్రేక్షకుల సంఖ్య అధికమవుతూంది. పరిశ్రమలో కి విస్తారంగా పెట్టుబడులు వస్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధి ఏమేరకైనా పెరిగినదే — ఇది సంభవించాదు.

సినిమా పరిశ్రమ

అనునిత్యం పెరుగుతున్న ప్రేక్షకులతో సమానంగానూ, దేశంలో వస్తున్న రాజకీయ ఆర్థిక, సాంఘిక పరిణామాలకు అనుగుణంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి గాంచడం లేదేమోననిపిస్తోంది. చిత్రాలకు కథలను ఎన్నుకోవడంలో నూ, జాతీయ సమస్యలను ప్రతిబింబించే థీమ్సు ఎన్నిక చేసుకోవడంలో ను, నిర్మాణశాఖ సమర్థవంతంగా పనిచేయడంలేదనే విమర్శ సాంఘిక వాదులనుండి వస్తోంది. అయితే ఫిలిం పరిశ్రమ ఫీచర్ ఫిలింలు తీస్తూ తనకు తాను అభివృద్ధి చెందుతోందని సాంఘిక వాదులు గుర్తించాలి.

అయితే చారిత్రక దృక్పథంతో, జీవితం మారుతున్న పద్ధతి అవగాహన లేనందువలననే ఏరకం చిత్రాలను ప్రజలు ఆదరిస్తారనే ప్రశ్నతో అయోమయంతోనే ఫిలిం పరిశ్రమలోని వారు సతమతమవుతున్నారు.

స్త్రీల సమస్యలపై చిత్రాలు

ఈనాడు మహిళలకు చెందిన సామాజిక సమస్యలపై చిత్రాలు అధికంగా వెలువడుతున్నాయి. వాటికి ఆదరణ ఎక్కువగా వుంది. దేశ జనాభాలో సగానికి పైగా మహిళలున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 21 సంవత్సరాలు గడచినా వారి సమస్యలు ఎంతవరకు పరిష్కరింపబడ్డాయి? అన్నది సమస్య. కాబట్టి 20 సంవత్సరాలనాడు నిర్మింపబడిన చిత్రాలు తిరిగి నిర్మింపబడుతున్నా నేడు విజయవంతమవుతున్నాయి. పాత చిత్రాలు విజయవంతం కావటానికి అదే కారణమేమో?

ఇంగ్లీషు చిత్రాల పోటీనుండి తట్టుకొనేందుకు హిందీ, తమిళ చిత్ర రంగాలు కలర్ చిత్రాల నిర్మాణం ప్రారంభించాయి. ఆయా పరిశ్రమల ఆర్థిక పరిస్థితి పరిశీలించాలి. ఈ ధోరణికూడా తెలుగు పరిశ్రమలో బలపడుతూ వుంది.

కలర్ చిత్రాలు

పెరిగిన ప్రేక్షకులను ఆకట్టు కొనేందుకు ఎక్కువ అదనపు ఖర్చుతో ప్రాంతీయ భాషలలో కలర్ చిత్రాలు నిర్మించాలని అభిప్రాయపడుతున్నారు. ఇందుమూలంగా పరిశ్రమ ఆర్థిక పరిస్థితి మారుతుందేమోనన్న భయం కూడా కల్గిస్తోంది. అంతేగాక కలర్ చిత్రాల నిర్మాణంద్వారా పెట్టుబడులు ఎక్కువ కావాల్సి వస్తోంది. పరిశ్రమ మొత్తం పెట్టుబడికి ఒక చిత్రం పెట్టుబడికి 'బాలెన్స్' పడిపోయినపుడు కలిగే దుష్ఫలితంతమిళ చిత్రరంగం చవి చూస్తూనే వుంది. కలర్ చిత్రాల ప్రింట్లు ఖరీదు కూడా ఒక గణనీయమైన విషయం. కలర్ చిత్రాలు విడుదల చేసి ఎంతమంది డబ్బు చేసుకున్నారు? అన్న ప్రశ్నకు గతంలో సరియైన సమాధానం దొరకదు. ముందు ముందు చూడాలి. కథ బలంగా ఉంటే, జీవితంలోని వైవిధ్యం, వైరుధ్యం, ప్రతిబింబించితే జాగ్రత్తగా చిత్రం నిర్మించితే కలర్ లేకపోయినా విజయవంతం కావడం నేడు చూస్తునే వున్నాము.

టెలివిజను

టెలివిజను రానున్న యీ దశలో యీ జాగ్రత్తలు మరింత అవసరం. 2 వేల అడుగుల లోపు షార్టు చిత్రాలు టెలివిజన్‌కు నిర్మింపబడబోతున్నాయి. టెలివిజన్‌లో వైవిధ్యం ప్రదర్శించే అవకాశములు మెండు. టెలివిజన్ ద్వారా రానున్న ప్రమాదాన్ని దృష్టిలో వుంచుకొని సినిమా పరిశ్రమ భవిష్యత్తును రూపకల్పన చేసుకోవాల్సి వుంది.

పంపిణీ రంగం

భారతదేశం మొత్తం మీద ఆంధ్రదేశంలో పంపిణీరంగం చాలా భద్రంగా పరిపుష్టంగా వుంది. థియేటర్లను అద్దెకు తీసుకొనేపద్ధతి హిందీచిత్రాలకు ఆచారమైంది.

ఎక్కువ శాతం యివ్వాల్సి వస్తుంది కాబట్టి భారీ చిత్రాలు, కలర్ చిత్రాలు ప్రదర్శించేందుకు ప్రదర్శకులు ఉత్సాహం చూపడం లేదు. పైగా యిలాంటి చిత్రాల నిర్మాణం వలన పంపిణీదారులు ప్రతి చిత్రానికి సెట్టింగు పెట్టుబడి అవసరమవుతూ వుంది. దీని ఫలితంగా పరిశ్రమకు మొత్తంగా చూస్తే ఎంతో ప్రభావం వుందని భావింపబడుతూ వుంది.

ఈ అన్ని సమస్యలపై ఇతర ప్రాంతీయ భాషా చిత్ర రంగంలో ఎదురవుతున్న చిక్కులను తెలుగు చిత్ర పరిశ్రమ జాగ్రత్తగా పరిశీలించాల్సి వుంటుంది. డిస్ట్రిబ్యూషన్ రంగము ఇంకొక చిక్కును ఎదుర్కొంటూ వుంది. ఏచిత్రం గాని దాని జీవితమెంతో ఆ మేరకే ప్రదర్శించితే అన్నివిధాలా క్షేమంగా వుంటుంది. ఎగ్జిబిటరు, పంపిణీదారుని మధ్య సుహృద్భావం వుంటుంది. అలాగాక చిత్రాలు యుక్తతర పద్ధతులలో ఎక్కువకాలం ప్రదర్శించమని ఎగ్జిబిటర్సు కోరితే అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బొంబాయి, కలకత్తా లాంటి చోట్ల యీపద్ధతి వినలేని అనర్థాలను తెచ్చిపెట్టింది. ఈ అంశాన్ని కూడా పరిశ్రమ పరిశీలించాల్సి వుంది.

కర్తవ్యాలు

మొత్తం మార్కెట్టును పంపిణీరంగం నిర్వహిస్తూనే వుంటుంది. పంపిణీ రంగంలో ఒడుదుడుకులు సంభవిస్తే — మొత్తం పరిశ్రమపై ఆ ప్రభావం వుండితీరుతుంది. కాబట్టి, యీశాఖలో ఒడుదుడుకులు వచ్చే ఎట్టి చర్యనూ తలపెట్టరాదు. దేశ పరిస్థితి— పరిశ్రమ పరిస్థితి అనే దృక్పథంతో అవగాహన పెంచుకొన్నప్పుడే పురోగమింపగలుగుతాము.

ఉత్తమ చిత్రాల నిర్మాణానికి పంపిణీ సంస్థల దోహదం

తుర్లపాటి కుటుంబరావు
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్

మన చిత్రనిర్మాణ వ్యవస్థలో పంపిణీదార్లకు ఎప్పుడూ ప్రాధాన్యం, పలుకుబడి వుంటూ వచ్చాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఇది మరింతగా నిజం. చిత్ర నిర్మాణంలో సాధరణంగా పంపిణీదార్ల ప్రభావం కాదనలేనిది ఇందుకు కారణం లేకపోలేదు చిత్ర నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ రెండు కళ్ళవంటివాడు. వాస్తవంగా చిత్రం ప్రదర్శింపబడే కార్యక్షేత్రంలో వున్నందున, ప్రేక్షకుల అభిరుచులు, ఆదరాభిమానాలు, పోకడలు ఎలావుంటాయో డిస్ట్రిబ్యూటర్‌కు హెచ్చుగా తెలుస్తాయి. ఒక పాట పెట్టడంవల్ల, ఒక సన్నివేశాన్ని ప్రవేశపెట్టినందువల్ల దాని పట్ల ప్రేక్షకుల "రియాక్షన్" ఎలా వుంటుందో చెప్పగల శక్తి డిస్ట్రిబ్యూటర్‌కు వుంటుంది. అందువల్ల చిత్ర నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ ఒకవిధంగా "మార్కెటింగ్ సలహాదారు" అని చెప్పవచ్చు.

చిత్రనిర్మాణ వ్యవస్థలో డిస్ట్రిబ్యూటర్ ప్రాబల్యాన్ని కొందరు విమర్శించవచ్చు, కాని డిస్ట్రిబ్యూటర్ చిత్ర నిర్మాతకు మార్కెటింగ్ సలహాదారుగా వ్యవహరించక తప్పదు. నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ ఒకవిధంగా "చెక్" వంటి వాడుకూడా.

డిస్ట్రిబ్యూటర్ బాధ్యత కేవలం తననిర్ణీత శాతం కమిషన్ తీసుకోవడమే కాదని బోధపడుతుంది. డిస్ట్రిబ్యూటర్‌కు చిత్ర నిర్మాణ రంగంలో విశేషమైన అనుభవం వుండాలి. ఉత్తమమైన అభిరుచులు వుండాలి. వ్యాపార దక్షతతోపాటు డిస్ట్రిబ్యూటర్‌కు ఇవి కూడా ముఖ్యావసరాలు. ఈ రెండు సమ్మిళితమైనప్పుడే ఒక డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ ఉత్తమ సంస్థగా పరిఢవిల్లుతుంది: దానిమంచి ఉత్తమ చిత్రాల పంపిణీ జరుగుతుంది.

"సంక్రాంతి" శుభసమయాన అవతరిస్తున్న ఈ సంస్థ చలన చిత్రసీమలో "క్రాంతి"కి దోహదంచేయగలదని ఆశించవచ్చు. ఉత్తమమైన అభిరుచులతో, ఉన్నతమైన ప్రమాణాలతో అవతరిస్తున్న ఈ సంస్థ వెనుక వున్న ప్రఖ్యాత వ్యక్తులు మన చలన చిత్రసీమలో సాధించిన అఖండ విజయాలను బట్టి చూస్తే, దీనికి మహోజ్జ్వల భవిష్యత్తు సూచితమవుతున్నది. ముఖ్యంగా, వ్యాపార దక్షత, సాంకేతిక ప్రతిభ, సంస్థా నిర్వహణ ప్రజ్ఞ, ఉన్నత కళా ప్రమాణాలు మూర్తీభవించిన నటసామ్రాట్ ఈ సంస్థకు జీవనాడి కావడం దాని మహోజ్జ్వల భవిష్యత్తుకు మరొక తిరుగులేని హామీ.

చిత్ర నిర్మాణ రంగంలో "అన్నపూర్ణ," వలె పంపిణీ రంగంలోకూడా ఈ "అన్నపూర్ణ" మకుటాయమానంగానిలిచిపోవాలని ఆశించవచ్చు.

అన్నపూర్ణ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థకు
విజయము, అభ్యుదయమును
ఆకాంక్షిస్తున్నాము.
అలంకార్ థియేటర్
డైస్ టాంక్ రోడ్, విశాఖపట్నం-2.

ఈ సంక్రాంతి పవిత్ర దినాన
'నటసామ్రాట్'
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు
ప్రారంభిస్తున్న
అన్నపూర్ణ ఫిలిమ్సు వారికి
మా హృదయ పూర్వక
శుభాకాంక్షలు.
— అశోక్ మూవీస్.



నూతన ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణ ఫిలిమ్సు
సర్వతోముఖాభివృద్ధిని
కోరుతూ
లీలామహల్
విజయవాడ — విశాఖపట్టణం
గుంటూరు — నెల్లూరు
నవరంగ్
విజయవాడ — విశాఖపట్టణం
అలంకార్ — వరంగల్

నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణ ఫిలిమ్సు
ప్రారంభోత్సవ సందర్భమున
★ మా శుభాకాంక్షలు ★
వెరైటీ పిక్చర్సు, గాంధీనగరం, విజయవాడ - 3,

అన్నపూర్ణా ఫిలింస్
ప్రారంభోత్సవ శుభసమయమున
జాగర్లమూడి చౌదరి అండ్ సన్స్ చీరాలవారి
అభినందనలు.
మోహన్ థియేటర్ / భవానీ థియేటర్ | చీరాల
అలంకార్ — విశాఖపట్టణం
అలంకార్ — వరంగల్

అన్నపూర్ణ ఫిలిమ్సుకు
మా అభినందనలు
★
జి. యస్. పణి
జెమ్ మూవీస్
10 ఎ. ఎడ్వర్డు ఎలియట్స్ రోడ్,
మద్రాసు - 4.

నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణ ఫిలింస్
ప్రారంభోత్సవ శుభసమయమున
మా శుభాకాంక్షలు
CHAKRAVARTHI CHITHRA
చక్రవర్తి చిత్ర
నిర్మాతలు:
అక్కినేని :: ఆదుర్తి

ఉత్తమనటుడు
నటసామ్రాట్..పద్మశ్రీ
అక్కినేని నాగేశ్వరరావు
నెలకొల్పిన
అన్నపూర్ణ
ఫిలిమ్సు......
అశేష ఆంధ్రప్రజలకు
ఉత్తమ చిత్రాలను
అందజేయాలని
ఆశిస్తూ.......
ఉత్తమచిత్ర
శుభాభినందనలు!

అన్నపూర్ణ ఫిలిమ్స్ అభ్యున్నతికి, ఆదర్శానికి, మార్గదర్శకం కావాలని మా ఆకాంక్ష. లక్ష్మీ ఎడ్వర్టైజర్స్ విజయవాడ-3

అన్నపూర్ణ ఫిలిమ్స్
ప్రారంభోత్సవ శుభ సమయాన
మా
హృదయపూర్వక
శుభాకాంక్షలు.
జగపతి పిక్చర్స్

అన్నపూర్ణ ఫిలిమ్స్
ప్రారంభోత్సవ శుభ సమయాన
మా హృదయ పూర్వక
శుభాకాంక్షలు
శ్రీ విజయ భట్ ప్రొడక్షన్స్
తదుపరి చిత్రం,
పద్మశ్రీ నాగేశ్వరరావు మొ॥
రచన ఆచార్య ఆత్రేయ
సంగీతం.కె వి మహాదేవన్
దర్శకుడు టి రామారావు
నిర్మాత ఎస్ ఎస్. భట్

అన్నపూర్ణ ఫిలిమ్స్
నూతన శకాన్ని స్థాపించి
ఉత్తమ చిత్రాలనందివ్వగలదని
ఆశిస్తున్నాము.
శ్రీ వెంకటరామా టాకీస్
భీమవరం

'మా చిత్ర కథానాయకుడు'
పద్మశ్రీ, నటసామ్రాట్,
హీరో అక్కినేని నాగేశ్వరరావు గారిచే
నూతనముగా స్థాపించబడిన
అన్నపూర్ణ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్
ఆఫీసు ప్రారంభోత్సవ
శుభ సమయమున
మా హృదయపూర్వక
శుభాకాంక్షలు.
NAVABHARAT MOVIES
నవభారత్ మూవీస్
హైదరాబాద్-38 మద్రాసు-17

నూతన
అధ్యాయాన్ని
అన్నపూర్ణ ఫిలిమ్స్
సృష్టించాలని
మా ఆకాంక్ష
శ్రీ విజయా టాకీస్
విజయవాడ

అన్నపూర్ణ ఫిలిమ్స్
చిత్రజగతిలో
ఆదర్శ సంస్థగా
వర్ధిల్లాలని
మా అభిలాష
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
హైదరాబాద్

చలన చిత్ర ప్రపంచంలో
అన్నపూర్ణ ఫిలిమ్స్
తారాపథాన్ని
అధిష్టించాలని
మా కోరిక
కృష్ణమహల్
గుంటూరు

నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణా ఫిలింస్‌కు
సుస్వాగతం
శుభాకాంక్షలు
చిత్రకల్పన
మద్రాసు-18

అన్నపూర్ణ ఫిలిమ్స్‌కు
మా శుభాకాంక్షలు
ప్రశాంతి పిక్చర్స్
తెనాలి
మేనేజింగు పార్ట్నరు
ఎ సురేంద్రనాథ్

అన్నపూర్ణ ఫిలిమ్స్
అభ్యున్నతి సాధించాలని
మా కోరిక
పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్
భీమవరం.



నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
అన్నపూర్ణా ఫిలిమ్సు
ప్రారంభోత్సవ
శుభసమయాన
మా
శుభాకాంక్షలు
అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
పవిత్ర జీవితం
రచన: పినిసెట్టి సంగీతం: రాజేశ్వరరావు ఫొటోగ్రఫీ: సెల్వరాజ్
నిర్మాత: డి. మధుసూదనరావు బి.ఏ. దర్శకుడు: వి. మధుసూదనరావు
అన్నపూర్ణా ఫిలిమ్సు రిలీజ్

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-4

ట్రేడ్ మార్కు కొంగమార్కు
Stock's Whooping Cough Mixture
కోరింత దగ్గు మందు
తీవ్రమైన కోరింత దగ్గును అతి త్వరలో నివారించును.
జి. యస్. స్టీయర్సు అండ్ కంపెని
21, ఎర్రబాలుశెట్టి వీధి, మద్రాసు-1
అన్ని మందు షాపులలో దొరకును.

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 15 విజయవాడ 16-1-1971 శనివారం 6 పేజీలు: 12 పైసలు

పి.యస్.ఆర్.వక్కపొడి
స్పెషల్ అన్‌స్వీటు, స్వీటు
పి.యస్.ఆర్.కాఫీ & వక్కపొడి MFG.Co.
P.B.No.173 • విజయవాడ-1 PHONE No.5360

ఎన్నికల చిహ్నంపై సుప్రీంకోర్టులో పాత కాంగ్రెసు పిటిషన్

ఎలెక్షన్ కమిషనర్ తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని అభ్యర్థన; సోమవారంనాడు ప్రాథమిక విచారణ

భారత జాతీయ కాంగ్రెసుగా తమ పార్టీని గుర్తించాలని సాదిక్ అలీ, మిశ్రాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 15: కాంగ్రెసుపార్టీ ఎన్నికల చిహ్నమైన ''కాడి జోడెద్దుల''కోసం కొత్తకాంగ్రెసుపై తన పోరాటాన్ని పాతకాంగ్రెసు నేడు సుప్రీంకోర్టుకు తీసుకొని వెళ్లింది. ''కాడి జోడెద్దుల'' చిహ్నాన్ని కొత్తకాంగ్రెసుకు కేటాయిస్తూ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వును సవాల్‌చేస్తూ ఒక పిటిషన్‌ను, ఆ ఉత్తర్వు అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని అభ్యర్థిస్తూ మరొక పిటిషన్‌ను పాతకాంగ్రెసు నేడు సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.

రెండు పిటిషన్లపై వచ్చే సోమవారంనాడు విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

భారత జాతీయ కాంగ్రెసు ఎన్నికల చిహ్నాన్ని కొత్త కాంగ్రెసుకు కేటాయిస్తూ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుపై తాత్కాలికంగా 'స్టే' ఇవ్వాలని పాత కాంగ్రెసు కార్యదర్శులు శ్రీ సాదిక్ అలీ, శ్రీ ఎస్. ఎన్. మిశ్రాలు కూడా వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది నేడు తమ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అధ్యక్షత వహించిన బెంచికి దాఖలు చేశారు.

జనవరి 18 వ తేదీన ఈ అంశం కాన్‌స్టిట్యూషన్ బెంచి ఎదుట విచారణకు వస్తుంది.

''ఏక పక్షంగా స్టే'' మంజూరు చేయాలని పిటిషనర్లు తమ దరఖాస్తులో అభ్యర్థించినప్పటికీ, తమ న్యాయవాది కొత్త కాంగ్రెసుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్లు తెలియజేశారు.

కొత్త కాంగ్రెసు తరఫున ఒక ''సూచనా పత్రం'' కోర్టులో అపరిష్కృతంగా వున్న

(మిగతా 3వ పేజీలో)

ఢిల్లీలో పాతకాంగ్రెసు ఆఫీసుకు పోలీసుల కాపలా

న్యూఢిల్లీ, జనవరి 15: ఇక్కడ జంతర్ మంతర్ రోడ్డులోని కాంగ్రెసు ఆఫీసును స్వాధీనం చేసుకొనడానికి కొత్త కాంగ్రెసు ఏవైనా ప్రయత్నాలు చేసే పక్షంలో ఆ ప్రయత్నాన్ని నిరోధించడానికై పాత కాంగ్రెసు పార్టీ నేడు పోలీసుల సహాయం కోరింది.

గత సంవత్సరం వరకు అవిభక్త కాంగ్రెసు కేంద్ర కార్యాలయం గాను, ఇప్పుడు పాత కాంగ్రెసు కేంద్ర కార్యాలయం గాను వున్న రెండంతస్తుల భవనాన్ని అరడజను మంది పోలీసులు నేటి మధ్యాహ్నం నుంచి కాపలా కాస్తున్నారు.

రేడియో ప్రసారాల పట్ల పాత కాంగ్రెస్ ఆక్షేపణ

భారత జాతీయ కాంగ్రెసుగా తమ పార్టీని అభివర్ణించనందుకు శ్రీ మిశ్రా తీవ్ర నిరసన

న్యూ ఢిల్లీ, జనవరి 15: అధికార ఏజన్సీలు తమ పార్టీని ''భారత జాతీయ కాంగ్రెసు'' అనే పేరుతో కాకుండా ఇతర పేర్లతో పిలవడంపట్ల పాత కాంగ్రెసు పార్టీ నేడు తీవ్రంగా అభ్యంతరం తెలియజేసింది.

వివిధ అధికారులకు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్యామ్‌ధర్ మిశ్రా ఇందుకు సంబంధించి అనేక లేఖలు వ్రాస్తూ కేంద్రంలో అధికారంలో వున్న కొత్త కాంగ్రెసు పార్టీ ''అనుచిత మైన'' ఎన్నికల ప్రచారానికి, విధానాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.

ఎలెక్షన్ కమిషన్‌కు, భారత రాష్ట్రపతికి, ఆలిండియా రేడియోకు శ్రీ మిశ్రా వ్రాసిన లేఖలను నేడు పత్రికలవారికి విడుదల చేశారు.

ఎన్నికల చిహ్నం కేటాయింపునకు సంబంధించి నిన్న ఎలెక్షన్ కమిషన్‌కు శ్రీ మిశ్రా ఒక లేఖ వ్రాస్తూ, ''మేము భారత జాతీయ కాంగ్రెసువారం కాదని నిర్ణయించడానికి, ప్రకటించడానికి ఎలెక్షన్ కమిషన్‌కు ఎట్టి అధికారం లేదు'' అని స్పష్టం చేశారు.

ఈవిషయాన్ని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించే వరకు, ''మమ్ములను ఇతర పేరుతో పిలిచే హక్కు కమిషన్‌కు లేదు'' అని కూడా శ్రీ మిశ్రా ఆలేఖలో స్పష్టం చేశారు.

ఎలెక్షన్ కమిషన్‌కు శ్రీ మిశ్రా నిన్న మరొక లేఖ కూడా పంపుతూ, ఎన్నికల సందర్భంగా పాతకాంగ్రెసుపార్టీ కార్యకలాపాలను విచ్ఛిన్నం గావించడానికై శ్రీ జగ్‌జీవన్‌రామ్ నాయకత్వంలోని పార్టీ వివిధ ప్రాంతాలలో వున్న కాంగ్రెసు పార్టీ ఆఫీసులను బలవంతంగా ఆక్రమించుకొనడానికి ప్రయత్నాలు చేస్తున్నదని ఫిర్యాదు చేశారు.

పాత కాంగ్రెసు న్యాయబద్ధమైన హక్కులను సివిల్ కోర్టులకు మాత్రమే అమలుచేయగలిగే అధికారం వున్నప్పటికీ, ఎన్నికలను నిష్పక్షికంగా, స్వేచ్ఛగా నిర్వహించవలసిన బాధ్యతగల ఎలెక్షన్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని శ్రీ మిశ్రా కోరారు.

న్యూ ఢిల్లీలోని ఆలిండియా రేడియో డైరెక్టర్‌కు శ్రీ మిశ్రా మరొక లేఖ వ్రాస్తూ, రేడియో తమ పార్టీని సక్రమంగా అభివర్ణించని పక్షంలో, న్యాయ సంబంధమైన పరిష్కారానికి తమపార్టీ కోరవలసి రాగలదని హెచ్చరించారు.

''ఎలెక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకటింపబడిన తరువాత మీరు ప్రసారంచేసే వార్తా ప్రకటనలు విని మేము దిగ్భ్రాంతి చెందాము. శ్రీ జగ్‌జీవన్‌రామ్ నాయకత్వంలోని పార్టీని భారత జాతీయ కాంగ్రెసుగా అభివర్ణించడం మీరు ఆక్షణం నుంచే ప్రారంభించి, మా పార్టీని శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని పార్టీగా మాత్రమే అభివర్ణిస్తున్నారు. 1969 నవంబర్ నుంచి శ్రీ నిజలింగప్ప నాయకత్వం లోని భారత జాతీయ కాంగ్రెసుపార్టీగా మీరు మా పార్టీ పూర్తిపేరును రేడియోలో ప్రసారం చేస్తున్నారు. కాని ఎలెక్షన్ కమిషనర్ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి మాపార్టీ పూర్తి పేరును ఉచ్చరించడం మానివేసి, కేవలం శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని

(మిగతా 3 వ పేజీలో)

రాష్ట్రంలో 27 స్థానాలకు కొత్తకాంగ్రెస్ అభ్యర్థులు

పూర్తి జాబితా 22 నాటికి విడుదల కానున్నట్లు శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన

హైదరాబాద్, జనవరి 15: ఆంధ్ర ప్రదేశ్‌లో 41 లోక్‌సభ స్థానాలకు గాను 27 స్థానాలకు అభ్యర్థుల విషయంలో కొత్త కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం చేసింది.

విశాఖపట్టణం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న శ్రీ తెన్నేటి విశ్వనాథాన్ని కొత్త కాంగ్రెస్ బలపరుస్తుంది.

పార్లమెంటరీ బోర్డు నిర్ణయించిన అభ్యర్థుల పేర్లు ఇవి :

1. శ్రీకాకుళం : శ్రీ బి. రాజగోపాలరావు.
2. పార్వతీపురం : (షెడ్యూల్డు తెగలు) శ్రీ బి. సత్యనారాయణరావు.
3. బొబ్బిలి : శ్రీ కె. నారాయణరావు (లోగడ సభ్యుడు)
4. అనకాపల్లి : శ్రీ ఎస్. ఆర్. ఎ. ఎస్. అప్పలనాయుడు (రాష్ట్ర మంత్రి)
5 కాకినాడ : శ్రీ ఎం. రామసంజీవరావు (ఎం. ఎల్. ఏ.)
6. రాజమండ్రి : శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు (ఎం. ఎల్. సి. మాజీ మంత్రి.)
7. అమలాపురం : శ్రీ బి. ఎస్. మూర్తి (కేంద్ర మంత్రి)
8. ఏలూరు : శ్రీ కె. సూర్యనారాయణ (లోగడ సభ్యుడు)
9 గుడివాడ : శ్రీ ఎం. అంకినీడు.
10. మచిలీపట్టణం : శ్రీ మేడూరి నాగేశ్వరరావు (గుంటూరు జిల్లా పరిషత్తు అధ్యక్షుడు)
11. విజయవాడ : డాక్టర్ కె. ఎల్. రావు (కేంద్ర మంత్రి)
12. గుంటూరు : శ్రీ కె. రఘురామయ్య (కేంద్ర మంత్రి)
13. ఒంగోలు : శ్రీ పి. ఎ. ప్రసాదరావు (రాష్ట్ర మంత్రి)
14. నరసరావుపేట : శ్రీ మద్ది సుదర్శనం (లోగడ సభ్యుడు)
15. కావలి : శ్రీ పులి వెంకటరెడ్డి.
16. చిత్తూరు : శ్రీ పి. నరసింహారెడ్డి.
17. రాజంపేట : శ్రీ పి. పార్థసారథి (కేంద్ర మంత్రి)
18. హిందూపురం : శ్రీ పి. బయ్యపరెడ్డి.
19. అనంతపురం : శ్రీ పి. ఆంథోనిరెడ్డి (లోగడ సభ్యుడు)
20. ఖమ్మం : శ్రీమతి టి. లక్ష్మీ కాంతమ్మ (లోగడ సభ్యురాలు)
21. ఆదిలాబాద్ : శ్రీ పి. గంగారెడ్డి (లోగడ సభ్యుడు)
22. నిజామాబాద్: శ్రీ ఎం. రామగోపాలరెడ్డి.
23. నాగర్‌కర్నూలు: శ్రీ పి. మహేంద్రనాథ్.
24. మిర్యాలగూడ : శ్రీ జి. ఎస్. రెడ్డి (లోగడ సభ్యుడు)
25. నల్గొండ : శ్రీ వి. నరసింహారెడ్డి.
26. పెద్దపల్లి : (షెడ్యూల్డ్ కులాలు) శ్రీ ఎం. ఆర్. కృష్ణ (కేంద్రమంత్రి)

విశాఖపట్టణంతో కలుపుకొని 27 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించినట్లయింది.

రద్దు అయిన లోక్‌సభలో పదముగ్గురు సభ్యులు తిరిగి కొత్త కాంగ్రెస్ టిక్కెట్టు మీద ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ముగ్గురు సభ్యులు శ్రీయుతులు జె. బి. ముత్యాలరావు (నాగర్ కర్నూల్), వై. అంకినీడు ప్రసాద్ (బందరు), కె. జగ్గయ్య సినీనటుడు (ఒంగోలు) తిరిగి ఎన్నికలలో పోటీచేయడంలేదు.

ప్రధాన మంత్రి రాష్ట్రంలో పర్యటన ముగిసిన తరవాత జనవరి 22 న మిగతా 13 స్థానాలకూ పేర్లు ప్రకటించ గలమని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేటి సాయంత్రం ఇక్కడ విలేఖరులకు తెలియజేశారు.

వరంగల్ నుంచి ప్రత్యేకవాది పోటీ

ప్రత్యేక వాది శ్రీ టి. లక్ష్మారెడ్డి వరంగల్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నట్లు నేడు ప్రకటించారు.

ఆయన ఒకప్రకటన చేస్తూ ఏ ప్రత్యేకవాద వర్గం తోటి తనకు పొత్తులేదని, తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో నక్సలైట్ల విధ్వంసకాండ: ముగ్గురు మృతి

కలకత్తా, జనవరి 15: పశ్చిమబెంగాల్‌లో వరుసగా ఇంచుమించు ప్రతిరోజా సంభవిస్తున్న హింసాదపూర్ణ వ్యపూరిత సంఘటనలో నిన్న నక్సలైట్లు ముగ్గుర్ని చంపినట్లు, ఒక సబ్ ఇన్‌స్పెక్టరును కత్తితో పొడిచినట్లు ఇనుప కడ్డీలతో ఒక కానిస్టేబుల్‌పై దాడిచేసినట్లు తెలిసింది.

బర్ద్వాన్‌లో మార్క్సిస్టు అయిన ఒక విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. మార్క్సిస్టులు, కొత్త కాంగ్రెస్‌కు చెందిన విద్యార్థులమధ్య చెలరేగిన ఘర్షణలో మరొక విద్యార్థి గాయపడ్డాడు. హౌరా జిల్లాలో బల్లావద్ద ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ని నక్సలైట్లు కత్తితో పొడిచారు. ఆయన సివిల్ దుస్తులలో ఆఫీసుకు వెళ్తుండగా నక్సలైట్లు, కత్తులు ఇనుప కడ్డీలతో ఆయనపై దాడి చేశారు. హౌరా జిల్లాలో ఒక ప్రైవేటు టీచర్‌ను నక్సలైట్లు కత్తితో పొడిచారు. ఆయనను ప్రమాదస్థితిలో ఆసుపత్రిలో చేర్చారు.

ఉత్తరకలకత్తాలోని శ్యాంపూర్ ప్రాంతంలో ఆఫీసరుపై ఒక వ్యక్తి దాడిజరపగా, ఆత్మరక్షణార్థం ఆ అధికారి జరిపి, కాల్పులలో అతడు మృతిచెందాడు.

తూర్పు కలకత్తాలోని, డమ్ డమ్ ప్రాంతంలోని గోరాబజార్ దాడిని ప్రతిఘటించే నిమిత్తం పోలీసులు కాల్పులు జరిపారు. మొన్న, నిన్న పోలీసులు వివిధ ప్రాంతాలలో దాడులు జరిపి మొత్తం 22 మందిని అరెస్టు చేశారు.

బోధనా భాష ఎన్నికలో విద్యార్థులకు స్వేచ్ఛ

తమిళనాడు ప్రభుత్వానికి నిపుణుల సంఘం సిఫార్సు

మద్రాసు, జనవరి 15: తమ ఇష్టం వచ్చిన బోధనా భాషను ఎన్నుకొనడానికి విద్యార్థులకు అవకాశం వుండాలని తమిళనాడు ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫార్సును ఆమోదించింది.

కళాశాలల్లో అనుసరించ దగు బోధనా భాష విషయాన్ని పరిశీలించే నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం ఈ నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది.

తమిళ మీడియం వున్న ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లీషు మీడియం కోరే విద్యార్థులకు కూడా ప్రభుత్వం సౌకర్యాలు కలిగించాలని ఈసంఘం తన నివేదికలో పేర్కొన్నది.

ప్రైవేటు కళాశాలలలో తమిళ మీడియం లేనిచోట్ల, విద్యార్థులు కోరేపక్షంలో ఆ కళాశాలల మేనేజిమెంట్లు తమిళ మీడియం సౌకర్యాన్ని కలిగించాలని నిపుణుల సంఘం పేర్కొన్నది.

నిపుణుల సంఘం సమర్పించిన నివేదికలోని సిఫార్సులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు పరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొనగలదని ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి అన్నారు.

[తమిళమీడియంను ''బలవంతంగా రుద్దుతున్నా రంటూ'' గత నెలలో తమిళనాడులో విద్యార్థులు ఆందోళన జరిపిన ఫలితంగా రాష్ట్రంలోని పెక్కు కళాశాలలను మూసివేశారు. ఈ కళాశాలలను రేపు సోమవారం తిరిగి తెరవబోతున్నారు.]

మహారాష్ట్ర కాంగ్రెస్ సభ్యుల జాబితా

17న బొంబాయిలో ప్రధాని ప్రకటన

బొంబాయి, జనవరి 15: రానున్న పార్లమెంటరీ ఎన్నికలలో సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు తరపున బొంబాయి ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ తయారుచేసిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఆదివారం (7) నాడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ బొంబాయిలో ప్రకటిస్తారు.

జనవరి 17 న శ్రీమతి గాంధి బొంబాయికి వస్తారు. ఆమె 17 న ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేముందు ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో చర్చలు జరుపుతారు.

ప్రధాని విజయవాడ కార్యక్రమం రద్దు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 15: ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి జనవరి 19 విజయవాడ బహిరంగసభలో ప్రసంగించవలసిన కార్యక్రమం రద్దు అయినదని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడిక్కడ విలేఖరులకు తెలియజేశారు.

విజయవాడ బహిరంగ సభలో ప్రసంగించడానికి ప్రధానికి వ్యవధిలేదని వివరించారు.

రాజమండ్రి సభలో ప్రసంగించిన తరవాత శ్రీమతి ఇందిరాగాంధి విమానంలో గన్నవరం వస్తారు. గన్నవరంనుండి కారులో ఏలూరు వెడతారు. ఏలూరునుంచి తిరిగి గన్నవరం వచ్చి ఆసాయంత్రమే విమానంలో మద్రాసు వెడతారు.

దేశాభ్యున్నతికి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వావశ్యకత

కోట, (రాజస్థాన్), జనవరి 15 : సర్వ సమగ్రమైన దేశాభ్యున్నతిని సాధించడానికి, ప్రగతిశీలమైన సోషలిస్టు విధానాలను అమలుపరచడానికి కేంద్రంలో సుస్థిరమైన ఏకపక్ష ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి వీలుగా అధిక మెజారిటీతో రానున్న మధ్యంతర ఎన్నికలలో తమ పార్టీ అయిన కొత్త కాంగ్రెస్‌ను తిరిగి గెలిపించవలసిందిగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

రాజస్థాన్‌లో 8 రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసేనిమిత్తం పర్యటన జరపడానికై ప్రధాని నేడిక్కడకు వచ్చారు.

'గత నాలుగు సంవత్సరాలలో అనేక రాష్ట్రాలలో అనేక పార్టీలతో కూడిన ప్రభుత్వాలు ఏర్పాటయినవి. వారి అనుభవాలు అంత ఆశాజనకంగా లేవు.

వాటిలో అవి కలహించుకొని ఒక్కొక్కటే పతనమైపోయాయి. రాజ్యాంగం క్రింద రాష్ట్రపతి పాలనను విధించే అవకాశం ఉన్నందున రాష్ట్రాల పాలనను సాఫీగా నిర్వహించవచ్చును. కాని కేంద్రంలో రాష్ట్రపతి పాలన విధింపునకు అవకాశంలేదు. అందువల్ల అవిభిన్నమైన ఆర్థిక, సామాజిక పురోగతికి కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకత ఎంతయినావుంది'' అని ప్రధాని అన్నారు.

సామాన్య మానవుని సంక్షేమానికి సాహసోపేతమైన చర్యలు తీసుకొనడానికి వీలయిన పటిష్ఠమైన, సిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికై మధ్యంతర ఎన్నికలు జరపవలసి వచ్చిందని, అదే అందుకు ప్రధాన కారణం అని ప్రధాని ప్రజలకు తెలియచేశారు.

'లక్షలాది ప్రజలకు నివసించేందుకు నీడ, ఆహారం మున్నగు ప్రాథమిక అవసరాలను గుర్తించకపోతే ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదని ఆమె అన్నారు.

మధ్యంతర ఎన్నికలలో స్వార్థ ప్రయోజనపరులు, ధనికవర్గంవారు ప్రజలపై చేస్తున్న సవాల్‌ను తాను ప్రజల మద్దతుతో ఎదుర్కొనగలనని ఆమె అన్నారు.

నేటి ఉదయం ప్రధాని యిక్కడకు రాగానే ఆమెకు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌లాల్ సుఖాడియా స్వాగతం యిచ్చారు.

కలకత్తా, జనవరి 15: దౌర్జన్య నిరోధక చట్టం క్రింద పశ్చిమ బెంగాల్‌లో యింతవరకు దాదాపు 1300 మందిని నిర్బంధంలోనికి తీసుకొన్నట్లు నేడిక్కడ అధికార పూర్వకంగా తెలియ వచ్చింది.

ఎన్నికలకు కొత్త కాంగ్రెసు అభ్యర్థుల జాబితా వారంలోగా ప్రకటన

పార్లమెంటరీ బోర్డుచే వివిధ రాష్ట్రాల జాబితాల పరిశీలన పూర్తి: రాయ్‌బరేలీ నియోజకవర్గంనుంచి ప్రధాని ఇందిరాగాంధి పోటీ

న్యూఢిల్లీ, జనవరి 15: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి లోక్‌సభకు తిరిగి పోటీ చేస్తారు.

కొత్త కాంగ్రెసు కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిన్న ఇక్కడ సమావేశమై ఈనిర్ణయం గైకొన్నట్లు తెలుస్తున్నది. జమ్మూ—కాశ్మీర్‌లోని పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిరాకరించారు.

యు. పి., జమ్మూ—కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఒరిస్సాలలో లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాలను పార్లమెంటరీ బోర్డు నిన్న పరిశీలించింది.

పార్లమెంటరీ బోర్డు జనవరి 9 నుంచి ప్రతిరోజూ సమావేశమై, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థుల జాబితాను పరిశీలించడం పూర్తిగావించినట్లు ఎ. ఐ. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ తెలియజేశారు.

అయితే దాదాపు ప్రతి రాష్ట్రంలోను అనేక సీట్ల విషయమై బోర్డు ఇంకా నిర్ణయం గైకొనలేదని తెలుస్తున్నది. స్థానిక స్థాయిలో వివిధ పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు, సంప్రదింపులు పూర్తి కాకపోవడమే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తున్నది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో స్థానిక పార్టీ నాయకత్వం కొన్ని సీట్లకు తగిన అభ్యర్థులను ఎన్నిక చేయకపోవడమో లేదా రద్దు చేయబడిన లోక్‌సభలోని పార్టీ సభ్యు లందరికీ టిక్కెట్లను ఇవ్వకపోవడానికి సుముఖంగా లేకపోవడం రెండవ కారణమని తెలుస్తున్నది.

520 స్థానాలకు పోటీ చేయకపోవచ్చునట

నిన్న రాత్రి ఇక్కడకు అందిన వార్తల ప్రకారం 520 లోక్‌సభ స్థానాలకూ కొత్త కాంగ్రెసు పోటీ చేయబోదని, పార్టీ అభ్యర్థుల తుది జాబితాను మరి వారంరోజులలో మాత్రమే ప్రకటించడం జరగగలదని తెలుస్తున్నది.

పార్టీ ఎన్నికల ప్రణాళికను మూడు రోజులలో విడుదల చేయనున్నట్లు శ్రీ బహుగుణ వెల్లడించారు. అయితే లోక్‌సభకు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను ఎప్పుడు విడుదల చేయనున్నదీ వెల్లడించడానికి శ్రీ బహుగుణ నిరాకరించారు.

ప్రధాని పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికై పర్యటన జరిపే సమయంలో, తమిళనాడు, ఒరిస్సా, కేరళలోతప్ప అభ్యర్థుల [illegible] శ్రీ బహుగుణ వెల్లడించారు.

యు. పి. జాబితాను పార్లమెంటరీ బోర్డు ఇప్పుడు పరిశీలిస్తున్నది. లోక్‌సభకు రాజ్యసభ సభ్యులు ఎవరూ పోటీచేయడానికి బోర్డు సుముఖంగా లేదు.

యు. పి. అసెంబ్లీలో కొత్త కాంగ్రెసు పార్టీ నాయకుడైన శ్రీ కమలాపతి త్రిపాఠిని లోక్‌సభకు పోటీ చేయించరాదని అధిష్ఠాన

(మిగతా 3 వ పేజీలో)

ఫ్రంట్ సమన్వయ సంఘం సమావేశం వాయిదా

న్యూ ఢిల్లీ, జనవరి 15: పాతకాంగ్రెస్ నాయకత్వాన గల నాలుగు పార్టీల సమన్వయ సంఘం సమావేశం రేపు ఉదయానికి వాయిదా పడింది. ఈసమావేశం నేటిసాయంత్రమే ఇక్కడ జరగనున్నది. అయితే, పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు సుస్తీ చేసిన కారణంగా సమావేశం వాయిదా వేశారు.

శ్రీ నిజలింగప్ప నేడే బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన అలసటతోను, నీరసంగాను ఉన్నట్లు తెలియవచ్చింది.

బెంగాల్‌లో మార్చి 9న ఎన్నికలు

న్యూఢిల్లీ, జనవరి 15: పశ్చిమబెంగాల్‌లో శాసనసభకు, లోక్‌సభకు మార్చి 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.

ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ ఎస్.పి. సేన్‌వర్మ నేడిక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో కూడా రాష్ట్ర శాసనసభకు, లోక్‌సభకు ఒకే రోజున ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమబెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల వోట్ల లెక్కింపు మార్చి 9వ తేదీ ఉదయం ప్రారంభం అవుతుందని శ్రీ సేన్ వర్మ చెప్పారు.

• ఉత్తమమైన పనామా చెల్లగా సున్నితంగా, తాజాగా, సువాసనగల పనామా.
• భారతదేశమంతా లక్షలాది పొగత్రాగు జనులకు అతి ప్రియమైనది.
• అత్యధికంగా అమ్మబడే బ్రాండ్లలో అది అగ్రశ్రేణికి చెందినది.
• అతి సుందరమైన ప్యాకెట్టు! భారతదేశంలో మొట్టమొదట వెలువడిన "ఫౌచ్" ప్యాకింగ్.
పనామా సిగరెట్లు
గోల్డెన్ టొబాకో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి-56
భారతదేశమందు ఇట్టి పరిశ్రమల్లో పెద్ద స్వదేశీయ సంస్థ
GT (P) - 673 Tel Greges Advt

సాధారణనామ సంవత్సర
పుష్య బహుళ పంచమి
1971 జనవరి 16, శనివారం
పంచమి రా. 2-39 వరకు
పుబ్బ ప. 2-58
వర్జ్యం: రా.10-49ము12-35వరకు

స్వప్న స్వభావముపై సాధన ప్రభావం

స్వప్నములు తరచుగా మన అచేతనచేత ప్రేరితములే అయినా, కొన్ని స్వప్నములు మిశ్రితముగానైనా పై భూమికలకు, లోకములకు సంబంధించినవి కావడానికి అవకాశమున్నది. సాధన పెరిగినకొలదీ ఈ రకమైన స్వప్నములు తరచై, క్రమంగా అచేతనా స్వప్నముల ప్రాబల్యం తగ్గిపోతుంది.
— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 16, శనివారం

కామన్వెల్తు ప్రధానుల సమావేశం

కామన్వెల్తు ప్రధానమంత్రుల సమావేశం ప్రప్రథమంగా ఒక ఆసియా దేశంలో జరుగుతూవుంది. ఇప్పటివరకు ఈ సమావేశాలు లండన్‌లోనే జరుగుతూ వచ్చినవి. ఇతర కామన్వెల్తు రాజ్యాలలో ఈ సమావేశాలు అప్పుడప్పుడు జరగాలని, కామన్వెల్తు పటిష్ఠం కావడానికి ఈ విధంగా ప్రధానమంత్రుల సమావేశాలు కామన్వెల్తులోని ఆఫ్రికా, ఆసియా దేశాలలో జరగడం అవసరమని పలువురు సూచించారు. కామన్వెల్తులోని 31 రాజ్యాలలో ఒక్క బ్రిటన్ మాత్రమే యూరపియన్ రాజ్యం. మిగతా దేశాలన్నీ ఆసియా, ఆఫ్రికాలకు చెందినవే. అయినా ఇప్పటి వరకూ ఈ రాజ్యాల అభిప్రాయాలకు కామన్వెల్తు సమావేశాలలో తగినంత విలువలేదు.

అనేక అంతర్జాతీయ సమస్యలపై బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను ఇతర కామన్వెల్తు రాజ్యాలు అంగీకరించలేకుండా వున్నవి. ఐక్యరాజ్యసమితి సమావేశాలలో ఆసియా, ఆఫ్రికాలలోనికామన్వెల్తు దేశాలు బ్రిటిష్ విధానాన్ని వ్యతిరేకించవలసి వస్తున్నది. ముఖ్యంగా రొడీషియా, దక్షిణ ఆఫ్రికా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని మిగతా కామన్వెల్తు రాజ్యాలు ఆమోదించడం లేదు. రొడీషియాలోని ఇయాన్ స్మిత్ ప్రభుత్వం అత్యధిక సంఖ్యాకులుగా వున్న ఆఫ్రికనకు ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేసి నిరంకుశంగా పరిపాలనను సాగిస్తున్నప్పుడు బ్రిటన్ ఈ పరిణామాలను నివారించలేక పోయింది.

రొడీషియాలోని ఆఫ్రికన్లకు న్యాయం చేకూర్చడానికి అవసరమైతే స్మిత్ ప్రభుత్వంపై బలప్రయోగం కూడా చేయవలసి వుంటుందని కామన్వెల్తు రాజ్యాలు హెచ్చరించగా బ్రిటిష్ ప్రభుత్వం కామన్వెల్తు రాజ్యాల అభిప్రాయాన్ని గౌరవించలేదు. స్మిత్ ప్రభుత్వంతో సంప్రతింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని బ్రిటిష్ ప్రధానమంత్రులు ప్రకటిస్తూవచ్చారు. బ్రిటిష్ ప్రధానమంత్రులు జరిపిన సంప్రతింపులు నిష్ప్రయోజనమైనవి. స్మిత్ ప్రభుత్వ విధానాలు మరింత కఠినమైనవి. ఆఫ్రికన్లు స్వదేశంలోనే పరదేశీయులుగా జీవించవలసిన విషాద స్థితి ఏర్పడింది.

రొడీషియా వ్యవహారం ఇంత క్లిష్టంగా, బ్రిటిష్ ప్రభుత్వం దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వానికి ఆయుధాలు విక్రయించడానికి సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను ధిక్కరించి జాతి విచక్షణా విధానాన్ని పాటిస్తూ దక్షిణాఫ్రికా జాతీయులకు ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రాతినిధ్యం లేకుండా చేసి అత్యధిక సంఖ్యాకులను బానిసలుగా చూస్తున్నది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. బ్రిటన్ దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి ఆయుధాలు విక్రయించరాదని కామన్వెల్తు రాజ్యాలు హెచ్చరించినవి, ఆఫ్రికన్ల స్వాతంత్ర్యోద్యమాలను అణచివేయడానికే బ్రిటన్ సప్లయి చేసే ఆయుధాలు వినియోగం అయ్యే ప్రమాదం వుంది. రొడీషియా ప్రభుత్వానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనేక విధాల మద్దతు ఇస్తున్నది. అందువలన ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలు నిరుపయోగమైనవి.

బ్రిటిష్ ప్రభుత్వం దక్షిణాఫ్రికాకు ఆయుధాలు విక్రయించడం కూడా ఐక్యరాజ్యసమితి లోగడ ఆమోదించిన తీర్మానాలకు విరుద్ధమే. హీత్ ప్రభుత్వం ప్రపంచాభిప్రాయాన్ని గౌరవించే సూచనలు కల్పించడంలేదు. సింగపూర్‌లో జరుగుతూవున్న కామన్వెల్తు ప్రధానమంత్రుల సమావేశంలో ఈ విషయాలు ఏదో ఒక దశలో చర్చకు రాక తప్పదు, దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయాన్ని బ్రిటన్ విరమించే అవకాశం లేనందువల్ల ప్రధానమంత్రుల సమావేశంలో తీవ్ర వాదోపవాదాలు సాగక తప్పదు. బ్రిటిష్ వైఖరి కామన్వెల్తు ప్రధానుల సమావేశం భగ్నం కావడానికి కారణం కావచ్చును, అయితే కామన్వెల్తు ప్రధానుల సమావేశాల్లో ఏ విషయంమీదా తీర్మానాలు చేసే ఆచారంలేదు. సాధ్యమైనంతవరకు ప్రధాన విషయాలపై ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నాలు జరుగుతూ వనున్నవి, అయితే ప్రస్తుత సమావేశంలో అలాంటి ప్రయత్నాలు ఫలించడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు.

దక్షిణాఫ్రికాకు బ్రిటిష్ ఆయుధాల విక్రయం అంత ప్రధానమైన సమస్య—హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి సంరక్షణ. బ్రిటన్ సింగపూర్‌నుంచి సేనల ఉపసంహరణకు నిర్ణయించినప్పటి నుంచీ హిందూమహాసముద్రంలో నౌకా సైనిక స్థావరాలను స్థాపించు కునేందుకు రష్యా, అమెరికాలు ప్రయత్నిస్తున్నవి. సోవియట్ యూనియన్ భారీ ఎత్తున ఈ ప్రాంతానికి యుద్ధ నౌకలను తరలించింది, ఒక అగ్రరాజ్యం ప్రవేశం మరొక అగ్రరాజ్యానికి ఆహ్వానం అయింది, అగ్రరాజ్యాల మధ్య ఏర్పడిన ఈ పోటీ ఫలితంగా హిందూమహాసముద్ర ప్రాంతంలో శాంతికి భంగంవాటిల్లే ప్రమాదం ఏర్పడుతున్నది. సింగపూర్‌లో జరుగుతున్న కామన్వెల్తు సమావేశం పరిశీలించవలసిన ప్రధానాంశాలలో ఇదొకటి.

ప్రధానమంత్రు లీ సమస్యలను వాస్తవిక దృష్టితో పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించవలసి వుంటుంది. కామన్వెల్తు విచ్ఛిన్నం ఎవరికీ ప్రయోజనకరం కాదు. ప్రధానమంత్రుల రాజనీతిజ్ఞతకే సమావేశం అగ్నిపరీక్ష. రాజనీతిజ్ఞత కొరవడలేదని వీరు నిరూపించాలి.

'ఫ్రంట్ నాయకులపై పోటీ నిలబెట్టము'

బి.కె.డి కార్యదర్శి ప్రకటన

ఢిల్లీ, జనవరి 15: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెసు, జనసంఘ, స్వతంత్ర, సంయుక్త సోషలిస్టుపార్టీల ప్రముఖ నాయకులు నిలుచున్న నియోజక వర్గాలలో తమ అభ్యర్థులను పోటీగా నిలబెట్టదలచలేదని భారతీయ క్రాంతిదళ్ కార్యదర్శి శ్రీ ప్రకాశవీర్ శాస్త్రి నేడిచట వెల్లడించారు.

పార్టీ కేంద్ర పార్లమెంటరీబోర్డు ఈ నిర్ణయం తీసుకున్నదనీ, తమఅభ్యర్థుల పేర్లను ఈనెల మూడవ వారంలో ప్రకటించగలమనీ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఏడు రాష్ట్రాలలో భారతీయక్రాంతిదళ్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేయగలదని శ్రీ శాస్త్రి తెలిపారు.

వివిధ రాష్ట్రాల క్రాంతిదళ్ పార్టీలు, లోక్‌సభకు ఎన్నికలలో పోటీలో, నూరు మందికిపైగా బి.కె.డి. అభ్యర్థుల పేర్లను సూచించినట్లు శ్రీ శాస్త్రి తెలిపారు.

గుంటూరు నుండి శ్రీ మోటూరు హనుమంతరావు పోటీ

విజయవాడ, జనవరి 15: రానున్నమధ్యంతర ఎన్నికలలో లోక్‌సభ స్థానానికి గుంటూరు నియోజకవర్గంనుండి పోటీ చేయడానికి రాష్ట్ర కమ్యూనిస్టుపార్టీ(మార్క్సిస్టు) కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోటూరు హనుమంతరావును అభ్యర్థిగా నిలబెట్టడానికి ఆపార్టీ నిన్న ఇక్కడ నిర్ణయించింది. గుంటూరు నియోజకవర్గంనుండి పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులలో ప్రస్తుత పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య, శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ (సి.పి.ఐ. రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యు) ఉన్నారు.

శ్రీ నిజలింగప్ప ఢిల్లీ ప్రయాణం

బెంగుళూరు, జనవరి 15: పాతకాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేటి ఉదయం బొంబాయి బయలుదేరి వెళ్ళారు. అక్కడ నుంచి ఆయన ఢిల్లీ వెడతారు.

తిరువైయారులో తిరుమానుజన్ వీధిలో త్యాగరాజు వాటాకి వచ్చిన ఇల్లు (పాక)

త్యాగరాజ సంస్కృతి

నేడు సద్గురు శ్రీ త్యాగరాజ వర్ధంతి వారు సిద్ధిపొంది, ఇప్పటికి సుమారు 124 సంవత్సరములైనది. ఈ రోజు నుండి ఐదు రోజులవరకు తమిళనాడు తంజావూరు జిల్లాలోని తిరువయ్యారులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగును. వేలకొలది సంగీత విద్వాంసులు భారతదేశము నలుమూలలనుండి వచ్చి, త్యాగరాజ కీర్తనలు పాడి, తమ జన్మలను చరితార్థ మొనరించుకొనుచుందురు. ఒకసారి స్వయంగా చూస్తేనేకాని ఈ మహోత్సవం యొక్క అద్భుత వైభవం అర్థం చేసుకోలేము. సద్గురు శ్రీ త్యాగరాజ వర్ధంతి ఉత్సవాలు ఇతరచోట్ల కూడా దేశవ్యాప్తంగా జరుగుతాయి.

వేలకొలది 'ఉంఛవృత్తి' ఆ ఉత్సవములను ఏర్పాటుచేసే అయ్యవారిపై తమకుగల భక్తిప్రపత్తులువెల్లడించుకుంటూ వుంటారు. ఎంతోమంది పండితులు, వక్తలు, త్యాగయ్యగారి యొక్క జీవితవిశేషములను మహోన్నతమును గూర్చి అభివర్ణిస్తూ ప్రసంగిస్తారు. హరిదాసులు హరికథాగానం చేస్తారు.

చతుర్విధ పురుషార్థ ఫలమొసగునది సంగీతకళ. కనుక అది మోక్షసాధనకొరకు అనుసరణీయ మార్గములలో సత్యుత్తమమైనది అని శ్రీ త్యాగరాజస్వామి తన జీవితముద్వారా నిరూపించినారు. వేద ప్రతిపాదితమైన హిందూ ధర్మములో కర్మ, జ్ఞాన భక్తిమార్గములనెడి త్రివిధ మార్గములద్వారా జీవుడు ముక్తినొందగలడని నుడువబడినది. సంగీత సాధనతోపాటు భక్తిమార్గమును అనుష్ఠించినయెడల మిగిలిన రెండు అనగా కర్మ, జ్ఞాన మార్గములను కూడాఅనుష్ఠించినట్లేయగునని కూడా త్యాగరాజస్వామి నిరూపించినారు. త్యాగరాజు సంగీతయోగి. వ్యాసుడు, వాల్మీకి, పోతన ఈముగ్గురియొక్క అంశతో జన్మించినారు. "వ్యాసోనైగమ చర్యయా, మృదుగిరా వాల్మీక జన్మామునిః" అని...స్తుతింపబడినారు. "రామ" మంత్రోపాసన చేసి తరించినారు. ఆయన ఆచరించక ఏదియు బోధించలేదు. బోధించుచున్నప్పుడు కూడ 'ఓ మనసా' అని తనకు తానే బోధించుకున్నట్లే కాని ఇతరులకు బోధించుచున్నానని భావించినట్లు కూడా కనబడదు.

సత్యము, అహింస, అపరిగ్రహము మొదలైన యమ నియమాది సూత్రములను పాటించి కర్మఫలత్యాగ మొనర్చుచు భగవంతునికి విశ్వాస భక్తితో ధ్యానించుటయే "ఆచరణ" లేక "సాధన" ఈ విధముగా ఆచరించియే త్యాగరాజస్వాములవారు తరించారు. సంగీత కళ మానవుని ఉన్నతస్థాయికి తీసుకొని వెళ్ళుటయేకాక, మోక్షసాధనముగా ఉపయోగించవలెనని "సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము కలదే మనసా" అని త్యాగరాజస్వామి పాడారు.

ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు పాడుచు తాను పరవశుడై, చుట్టు పక్కలవారందర్ని పరవశింపచేసేవారు. ఆకీర్తనలు పాడి మనముకూడా తరించేటందుకు "చక్కని రాజమార్గము" నేర్పాటుచేసి యుచ్చారు త్యాగయ్య.

అనుష్ఠానములో ఏ లోపము రాకుండునట్లున్నూ భక్తిభావము క్రమవృద్ధి పొందుటకున్నూ ధ్యాననిష్ఠ కుదురుటకు వీలుగానున్నూ త్యాగయ్యగారు తన కీర్తనలను సులభశైలితోను నిత్యము వాడుకలోనుండి విషయమును సులభగ్రాహ్యముగా నొనర్చుటకు తగిన జాతీయములతోను కైసేసి కీర్తనభావమునకు సముచితమైన రాగము నేర్పాటుచేసి రచించారు. కీర్తనలోని భావం యింకా సుస్పష్టం అయేందుకు వీలుగా పల్లవి, అనుపల్లవి, చరణములలో, "సంగతులు" ఏర్పాటుచేశారు. ఈవిషయాన్ని విస్మరించి నేటి గాయకుల్లో చాలామంది రసాభాసం చేస్తున్నారని సంగీత కచేరీలలో త్యాగరాజకృతులు సాదగా విన్న రసజ్ఞులైన శ్రోతలు నొచ్చుకుంటున్నారు. విమర్శకులు పత్రికలలో విమర్శనా రూపంగ వ్రాస్తున్నారు. కనుక ఈ విషయాన్ని సంగీతజ్ఞులు గుర్తించి త్యాగరాజ కృతులలోని భావమును పోషించునట్లుగా తమ గానమును సరిదిద్దుకోవాలి.

ఇంక "అపరిగ్రహము"నకు త్యాగరాజ సజీవ దృష్టాంతము. త్యాగయ్యగారు పదవులకాశించలేదు. 'పదవి నీసద్భక్తి గల్గుటయే' అని ఎన్నో అవకాశములను సవినయంగా తిరస్కరించారు. పైగా "బంటురీతి కొలువియ్యవయ్య రామ" అని వేడుకున్నారు. తానారాధించే రామచంద్రుని. "నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా" అని ప్రశ్నించి రాముని సేవనే ఎన్నుకున్నారు.

"రూకలు పదివేలున్న జేరెడు నూకలు గతి గాని" అని ధనధాన్య సంపత్తిని తృణీకరించారు. తన జీవనోపాధిగా "ఉంఛవృత్తి"ని స్వీకరించారు. ఇండ్లవద్ద అక్కడక్కడ కొద్ది సేపు ఆగుటయేకాని ఎవరినిఅర్థించేవారుకాదు. అవసరానికి మించి ఏదియు స్వీకరించెడివారు కాదు.

"అపరిగ్రహము" నకు ఎన్నియో ఉదాహరణలతో నిండినది త్యాగరాజస్వామివారి జీవితం. తన కొన్ని కష్టములు, అపవాదులు కల్గినా ఆ శ్రీరామచంద్రమూర్తి తోనే విన్నవించుకొనేవారు కీర్తనల రూపంలో సందేహాలు వస్తే కీర్తనల్లో అడిగేవారు "నాదుపై పలికేరు నరులు" మొదలైన కృతులలో తనపై కల్గిన అపనిందలను భావమునివేడుకున్నారు.

త్యాగయ్యగారు వర్ణాశ్రమ ధర్మములలో సత్యుత్తమమైనది గృహస్థాశ్రమమని, ముక్తి సాధనకు అందులో నిరపాయమైన మార్గమున్నదని ఎఱ్ఱ "సంసారులైతేనేమయ్యా శిఖి పింఛావతంసుడెదుట నుండగ" అని వక్కాణించారు. ధనార్జనకొరకు పరులను పొగడక పోతనవలె తన సృజనాత్మక శక్తులన్నింటినీ భగవత్కైంకర్యమునకే వినియోగించారు. నిత్యము వాల్మీకి రామాయణము, పోతన ఆంధ్రమహాభాగవతము పారాయణచేస్తూ, ఆసుట్టములను కవితాశైలి ప్రతిబింబించేసే కీర్తనలు అసంఖ్యాకంగా అశుధారతో పాడారు.

త్యాగయ్యగారి జీవితంలో వైరాగ్య స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నియో మహత్త్వపూర్ణమైన కథలు వారిని గురించి జనుల ప్రచారంలో వున్నాయి. వారు చేసిన త్యాగాలు వారి నిరాడంబరత్వం సామాన్యులకు అందని విషయాలు.

అధోముఖంగా పడుతున్న దేశంయొక్క పతనాన్ని అరికట్టాలంటే దిగజారిన నైతిక విలువల్ని పునరుద్ధరించాలి. క్రమశిక్షణను పునఃస్థాపితం చేయాలి. ఇందులకై సంఘంలోని ఇతర రంగాల్లోని వ్యక్తులతోపాటు సంగీత విద్వాంసులపైన ఉపాధ్యాయులపైన కూడా గురుతర బాధ్యతలు అనేకం వున్నాయి. "శ్రుతి", "లయ" లను క్రమబద్ధంగా నడిపించడం అభ్యసిస్తూ సంగీతాన్ని నేర్చినవారు క్రమశిక్షణను తేలికగా ఉల్లంఘించలేరు. అందుచేత సంగీత విద్యాభ్యాసం సాధ్యమైనంత ఎక్కువమంది బాలబాలికలకు కలుగ చేయాలి. విద్యార్థులను ఆకర్షించేందుకు ఉపకార వేతనములు, ధనసహాయం, పరీక్షలలో ఉత్తీర్ణులుగా నిర్ణయించడానికి సంగీత విద్యార్థులకు అదనపు మార్కులను కలుపుట (ప్రస్తుతం సంస్కృత విద్యార్థులకు చేస్తున్నట్లుగా) మొదలైన కార్యక్రమాలు అవలంబించాలి. వూరూరా త్యాగరాజ మందిరాలు నిర్మించి సంగీతజ్ఞులు అక్కడ సమావేశమై త్యాగరాజ పంచరత్నములు దివ్యనామ సంకీర్తనములు బృందగానంతోపాటు ప్రజలను భక్తిమార్గోన్ముఖులుగా చేయుయత్నం చాలి. ముఖ్యంగా సంగీతజ్ఞులు, త్యాగరాజస్వామియొక్క దృష్టాంతం జ్ఞప్తిలోవుంచుకుని, వారు ఆచరించి చూపిన ఆదర్శాల్ని వీలైనంతవరకూ తాముకూడా ఆచరిస్తూ సంఘంలో ఆదర్శ పౌరులుగా మెలగాలి. ఇదియే వారు త్యాగరాజస్వామి పట్ల తాము చూపే భక్తికి నిజమైన నిదర్శనము.

—చాగంటి

నాదయోగి

శ్రీ ప్రతాప వేంకట సుబ్రహ్మణ్యము

రాగసుధా ప్రపూర్ణమతి రామపదాబ్జ విలగ్నమాన సో
ద్వేగమునన్ రచియించితివి వేలకువేల కృతుల్ జగన్నుతుల్
గాగ — విరాగివై యశము గాంచిన భక్త శిఖామణీ! మహా
భాగ! భవత్కవిత్వ రసపానము కోరదెవండు? త్యాగయా!

మ్రోళ్ళు చిగుర్చు నీ మధుర మోహన మంజుల గాన ధారకున్
ఱాళ్ళు గలంగు — నాగములు నాట్యము సేయు ఫణాళి విప్పి—యె
న్నాళ్ళు తపంబు చేసి రఘునాయకు గాంచితొ—మా మనస్సులన్
దీక్షను రామభక్తి రసబీజములన్ వెదజల్లినావయా!

రావయ్యా మరియొక్కమారికకు కర్ణాటాంధ్ర సంగీతపున్
భావోద్యానము పల్లవించి కుసుమింపంజేయగా గాన వి
ద్యావైదుష్యవిరాజితా! మధుర గాంధర్వామృతా సేచనన్
కావుల్ జిమ్ము భవత్కృతిప్రసవ సంతానమ్ము లోకమ్ములో.

కృతులా కావవి రామభూవిభుని సంకీర్తించు మాధుర్యపున్
శ్రుతులోగాని మనోజ్ఞ నాద మదియా శుంభద్రమానాదనం
స్తుతి దెల్పన్ ప్రణవస్వనమ్మె యనిపించున్ గాని వేదాంతసం
గత భావామృత పూర్ణ మానసుడ! త్యాగయ్యా! నమోవాకముల్.

గంట మూనిన జాలు కరుణలో జానకీ
జాని నీ యెదుట సాక్షాత్కరించు
పెదవి నెత్తిన జాలు ప్రీతిమై వినిపించు
తీయ తీయని మహతీ స్వనమ్ము
మాట లాడిన జాలు మనువంశతిలకుడౌ
రఘుపతి రాఘవ రామభజన
పాట బాడిన జాలు పతితపావన రామ
భక్తి సామ్రాజ్య సంపత్తి వెలయ

అమృతహృదయాన తొంబదియారు కోట్లు
తారకమ్ము జపించిన త్యాగరాజ!
త్యాగివై తివి ఘననాద యోగివై తి
వందుకొనుమయ్య హృదయ పుష్పాంజలులను.

ఆషామాషీ

"గార్హస్థ్య జీవితాన్ని కూడా వీలైనంత వరకు కళామయంగాచేయడం మంచిదనే భావం కలిగింది. అందుకుగాను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం కూడా అవసర మనిపించింది.

"ఈ జీవితంలో, గానానికి సంబంధం వుంది... గోష్ఠులకు తావుంది ... ధర్మసందేహాలకు అంతులేని అవకాశం వుంది. క్రిక్కెట్టుతో నిమిత్తం లేకుండా, నాటకలు ప్రసారం చేసే సౌకర్యం వుంది ... 'స్పోకెన్ వర్డ్' విషయంలో (ఉపన్యాసాలు) మంచి ప్రోగ్రాములు కల్పించుకోవచ్చు. మహిళామండలి వుంటుంది. బాలానందం అసలు ఆనందం ... '

కాకపోతే గ్రామస్థుల కార్యక్రమాలకు బదులు గృహస్థుల కార్యక్రమాలు నిర్వహించ వచ్చు. వంటపీములకు బదులు "వంట శాలలు" ఏర్పాటు చేసుకోవచ్చు... 'తెలుగుబాట'కు బదులు "తెలుగు తోట" ఏర్పాటు చేసుకోవచ్చు. కర్నాటక సంగీతం క్వచిత్తుగా వున్నా ... లలిత సంగీతం గాన నిరంతరం ప్రవహిస్తుంది. సూక్తి ముక్తావళికేం కరువులేదు.

గృహజీవితాన్ని ఆనందమయం— రసమయం—

"కనుక ఇలాంటి శీర్షికలను రేడియో నుంచి తీసుకొని, గృహ జీవితాన్ని ఆనందమయం ... రసమయం ... కళామయం... వినోదమయం — విజ్ఞానమయం చెయ్యాలనుకొంటున్నాను ... మీ అభిప్రాయ మేమిటి? అని మొన్న ఒక మిత్రుడు ప్రశ్నించాడు.

"మీ అభిప్రాయం చాలా బాగుంది. నిజంగా మీ కిలాంటి అభిప్రాయం రావడం నాకెంతో ఆనందంగా వుంది. సంసారాలలో సంగీతం, సాహిత్యం చక్కటి స్థానం సంపాదించుకోవాలంటే ఇదే మార్గ మనిపిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల మంచి కాలక్షేపమే కాకుండా, ఆంతర్యాలు పెరుగుతాయి సుమండీ! మరి మీరు చెప్పిన ప్రోగ్రాముల్లో ఏదో ఒకటి తీసుకొని ఎలా నడపాలనుకొన్నారో ఆటక్కీ చెప్పండి" అన్నాను.

"అయితే వంటశాల కార్యక్రమం కొంచెం వివరిస్తా వినండి"— అని ఆయన ప్రారంభించారు.

"ఏమండీ! రోజూ రాత్రిళ్ళు వంటింట్లోకి ఎలుకలు వస్తున్నాయి ఏమిటి మీ పనా?" అంటుంది భార్య...

"ఎలుకలు వంటింట్లోకి వస్తున్నాయని కాదుగా నీ ప్రశ్న? ఈ రావడమనేది తరతరాలుగా వున్నట్టు మనకు ఆధారాలున్నాయి. వినాయకుల కూడా మూషికాలతో బాధపడుతుండేవారని కూడా ఏదో పురాణంలో వుంది.

ముందుగా మూషికాల చరిత్ర ఆలోచిద్దాం

— ఎలుకలు వంట యింట్లోకి ఎన్నున్నాయనేది, ముఖ్య విషయం. వీన్ని గురించి చెప్పే ముందు —అసలు ఎలుకలు ఎన్ని రకాలు, వాటిలో ఏవి మంచివి, ఏవి చెడ్డవి, వాటివర్ణం ఎలా వుంటుంది? అనే విషయాలు గమనిద్దాం.

మనిషికి తెలిసినంత వరకే మూషికాలలో కుప్పలుకు మూడు రకాలున్నట్టు తేలింది. అయితే అవన్నీ వంట యిళ్ళల్లోకి రావు... కొన్ని వస్తాయి. కొన్ని పొలాలలో వుంటాయి ... కొన్ని దుకాణాలు వగైరాలలో వుంటాయి ... మరి కొన్ని బియ్యం ఫ్యాక్టరీలలో వుంటాయి.

పొలాలలో వుండేవాటికి తోక కొంచెం పొడుగు. పై జాతూడా పెద్ద దే ... టెన్నిస్ బంతి ప్రమాణంలో వుంటాయి... ఇవి సామాన్యంగా పలక రంగులో వుంటాయి. పైకి దిట్టంగా కనిపించినా లోపల వీటికి పిరికితనం ఎక్కువ. అందువల్లనే ఎక్కువగా పొలాలలో వుంటాయి.

పోతే దుకాణాలలో వుండే జాతి వున్నాయి చూశారా? అవి చాలా చలాకీగా వుంటాయి ... తోకలు మధ్యరకంలో వుంటాయి ...పొట్ట సన్నమూ,బారూనూ. ఎంత తిన్నా తిన్నట్లుండవు...

వీటికి తెలివితేట లెక్కువ. ఒక డబ్బాలో నుంచి ఇంకో డబ్బాలోకి అలాగ్గా జేరుతూ వుంటాయి. తీపిని పసికట్టడంలో వీటికి పంచి పేర్వుంది. ఇవి యింటు మింటుగా శికాయిపొడిరంగులో వుంటాయి.

ఇక ఫ్యాక్టరీ ఎలుకల సంగతి గమనిద్దాం. వీటి పొట్టలు చాలా పెద్దవి ... ఇవి బందికొక్కులో ఎలుకలో కనిపెట్టడం మహా కష్టం — ఫుట్‌బాల్ పొట్ట, లవడం వల్ల — ఎక్కువగా తిరగలేవు ... ఒక్క చోటనే పడివుండటం వాటికియిష్టం... రంగు మాసుగాయ రంగు అని చెప్పొచ్చు.

వంటయింటి ఎలుకలకు చలాకీ ఎక్కువ

ఇక వంటశాల ఎలుకల్లోకి వద్దాం. అవి చాలా చలాకీగా వుంటాయి ... వీటిలో మంచి విడిపోయిన జాతే మందులు —అని చెపుతూ వుంటారు. వీటికి వంటల్లో వాసనలంటే యిష్టం. అందువల్లనే అవి బయటికి పోవు సామాన్యంగా. ఇవి పగటిపూట రోజూ వాడని మరచెంబులు, గిన్నెలు వగైరాలలో విశ్రమిస్తూ వుంటాయి.

రాత్రిపూట హాయిగా ఇల్లంతా షికార్లు చేస్తాయి. వాటికి ఏమున్న ఎక్కడుందో తెలుసు. డబ్బాల మూతలు తీయడం తెలుసు. అన్నంమీద మూత పడగొట్టడం తెలుసు ... అయితే ఒక్క మంచి గుణం... కావలసిన దానికన్న ఎక్కువ తినవు... అవి తాము కూడా ఇంట్లో సభ్యులమేననే భావంతో ప్రవర్తిస్తూ వుంటాయి.

ఎలుగురితో పాటు పిలిచి రెండు పూటలా యింత ఆహారం పెట్టారు గనుక రాత్రిళ్ళు ప్రత్యేకించి అవి అలా బయలుదేర వలసి వస్తోంది పాపం. కడుపునిండా భుజించిన తర్వాత ... కొంచెంసేపు విశ్రమించి, తెల్లవారు జామున దేవుడు గూట్లోకి చేరి, తమ భక్తి ప్రపత్తిని వెల్లడించు కొంటాయి.

వీటికి అంతులేని భక్తిభావం వుంది

ఆ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాయి. అక్కడవున్న పసుపుకుంకుమా వంటికి పూసుకొంటాయి. ఆనందంతో గంటలు వేస్తూ వుంటాయి. తూరుపు తెలవారే వేళ, గంటలు కొట్టడం వేళకాక, అక్కడవున్న పస్తుపుల్ని పడగొట్టి— అవే గంటల చప్పుళ్ళుగా భావించి ఎంతో తన్మయత్వంలో మునుగుతూ వుంటాయి.

"పోతే వీటి నివారణ మార్గాలు ఆలోచించ వలసి వుంటుంది. ఇవి భక్తిగల మూషికాలని పైన చెప్పాం. కనుక వీటి పట్ల అహింసతో ప్రవర్తించడం మంచిదని నా అభిప్రాయం. అయితే ఏమిటి మరి కర్తవ్యం? ...

రాత్రిపూట ఇల్లు సర్దుకొని వచ్చేటప్పుడు ఒక పళ్ళెంలో ఇంత అన్నం, పచ్చడాలు వుంచి రావడం మంచిది. వాటికి మూతలు పడగొట్టే అవసరం తప్పుతుంది. పెద్ద మనుష్యుల లాగా ప్రవర్తిస్తాయి. ఈ మార్గం ప్రయత్నించి చూడవచ్చు.

పళ్ళెం దగ్గర పెట్టుకొని పడుకోవడం మంచిది

అప్పులు అధికంగా వున్న గృహస్థులకైతే ఒక సులభోపాయం వుంది. సామాన్యంగా అలాటివారికి ఏ తెల్లవారుజామునో తప్ప నిద్రపట్టదు గనుక, వారు ఏ చాపో వేసుకొని వంటిళ్ళలోనే పరుంటే మంచిది. అవసరమైతే ఒక ఇత్తడి పళ్ళెం, చెమ్చా దగ్గిర వుంచుకొని, అయిదు నిముషాల కొకసారి పళ్ళెం వాయిస్తుంటే — ఎలుకల హడావుడి కొంచెం తగ్గుతుంది.

అయితే ఈ వాద్యాన్ని తెల్లవారుజామున ఆపి వెయ్యాలి... అవి అప్పుడు దేవుడి గూట్లోకి వెళ్ళే సమయం. కనుక వాటి భక్తికి అడ్డు రాకూడదు... ఎలాటి వారికైనా తెల్లవార్లు మేల్కొంటే, తెల్లవారు జామున ఒక కునుకు వస్తుంది గనుక అప్పుడు మోత ఆపివేయడం అంత కష్టమైన పనికాదు...

గూళ్ళు వగైరాలలో వుండే డబ్బాలు వగైరాల మధ్య పిండి సుద్దలు చేసి పెట్టి రావడం కూడా ఒక పద్ధతి. వాటిలో కొంచెం బెల్లంపొడి కలపడం కూడా మంచిదే! మూషికాలు వాటిని స్వీకరించి మూతలజోలికి పోవు ... తెలిసిందా" అని జవాబు.

మిత్రుడు చేసిన వంటశాల ప్రసారం ఎంతో చక్కగా వుంది. మరీ ఎన్ని ఇంకో శీర్షిక సంబంధించిన సూచనలు చేస్తే వివి ఆయన వెళ్ళాడు.

—రావూరు.

'శాసనసభను రద్దు చేయకపోవడం అనుచిత చర్య'

ఒరిస్సా గవర్నర్ వైఖరిపై ఆచార్య రంగా విమర్శ:
ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి

పొన్నూరు,జనవరి 15: లోక్‌సభకు ఫ్రంట్ నిర్ణయించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర గవర్నర్ చర్యకు తమ వ్యతిరేకతను తెలియజేయవలసినదిగా స్వతంత్రపార్టీ నాయకుడు ఆచార్య ఎన్. జి. రంగా ఒరిస్సా ప్రజలకు తన సంక్రాంతి సందేశంలో కోరారు.

"ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒరిస్సా గవర్నర్ ఇటీవల రాష్ట్ర శాసనసభను రద్దు చేయడానికి నిరాకరించడంద్వారా పెద్ద తప్పు చేశారనీ ఆయనకు అలాంటినిరాకరించే అధికారం లేదనీ శ్రీ రంగా అన్నారు. మెజారిటీ శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు స్పష్టంగా శాసనసభను రద్దుచేసి, లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలుకూడా జరిపించ వలసినదిగా కోరినప్పుడు రాష్ట్రపతి పరిపాలనను ప్రవేశ పెట్టి,శాసనసభను రద్దు చేయడానికి నిరాకరించడం కేవలం ఇందిరాగాంధీ పార్టీవారిని వచ్చే సంవత్సరానికి అధికారంలో ప్రతిష్ఠించ చేయాలనే దురుద్దేశమే కారణమని ఆచార్య రంగా తన ప్రకటనలో అన్నారు. (మ.వి.)

ముత్యాలంపాడులో కుటుంబ నియంత్రణ ఉత్సవ సభ

ఖమ్మం, జనవరి 15: ఖమ్మం జిల్లా సుదిమెళ్ల పంచాయతీ సమితిలో 'కుటుంబ నియంత్రణ' ఉత్సవం సందర్భంగా ముత్యాలంపాడు గ్రామంలో సమితి అధ్యక్షుడు శ్రీ పూనెం రామచంద్రయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. శ్రీయుతులు లక్కినేని వెంకటేశ్వరరావు, అహ్మద్ మొహియుద్దీన్ ప్రభృతులు మాట్లాడారు. డాక్టర్ రాజారావు స్వాగతం చెప్పారు. (మ. వి.)

ఒరిస్సాలో జనకాంగ్రెస్ సభ్యులు కొత్తకాంగ్రెస్‌లో చేరిక

భువనేశ్వర్, జనవరి 15: ఇటీవల రద్దు అయిన ఒరిస్సా మంత్రివర్గంలో మంత్రి, జనకాంగ్రెస్ నాయకుడు శ్రీ మన్ మోహన్ టూడు 21 మంది పార్టీ కార్యకర్తలతో కొత్త కాంగ్రెస్‌లో చేరారు.

విప్లవాత్మకమైన గాంధీయ విధానాలను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అమలు జరుపుతున్నందున 1960లో జనకాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌నుండి విడిపోయారని,ఇప్పుడు జనకాంగ్రెస్‌కు పూర్వపు ప్రయోజనం లేదని శ్రీ మన్‌మోహన్ విలేఖరులతోఅన్నారు.

పార్టీకి శ్రీ మన్‌మోహన్, ఆయన అనుయాయులు ఉద్వాసన చెప్పిన సంగతితమకు తెలియదని జనకాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీ పవిత్రమోహన్ ప్రధాన్‌అన్నారు. తననిర్ణయం ప్రకటించేముందు కొత్త కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపామని శ్రీ మన్ మోహన్ అన్నారు.

మృతి

పాలకొల్లు, జనవరి 15: స్థానిక కొబ్బరి కాయల వర్తకుడు శ్రీ చిత్తజల్లు సుబ్బారావు భార్య శ్రీమతి చిత్తజల్లు వెంకటాంబ (45) జనవరి 7 వ తేదీన మృతిచెందారు. ఈమెకు భర్త, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఎన్నికల బహిష్కరణకు 'విరసం' పిలుపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 15: రానున్న మధ్యంతర ఎన్నికలను బహిష్కరించవలసిందిగా ఇటీవల ఏర్పడిన విప్లవ రచయితల సంఘం పిలుపు ఇచ్చింది. ఈ ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పక్షాలు "కొంచెంవెనుక ముందుగా" ప్రజాభిప్రాయాన్ని 'కంచ వరచేవే' గానే ఉన్నాయనీ, ఈ ఎన్నికలు ప్రస్తుత వర్గ సమాజంలో, ఎట్టి పరిస్థితుల్లోను నిజమైన ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి తోడ్పడవని 'విరసం' అభిప్రాయ పడుతున్నది.

విరసం కార్యవర్గం బుధవారం నాడు విజయవాడలో సమావేశమై, ఈ ఎన్నికలను ప్రజా వ్యతిరేక ఎన్నికలుగా పరిగణిస్తూ ఒక తీర్మానం ఆమోదించింది.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సంబంధించి ఆమోదించిన మరొక తీర్మానంలో తెలంగాణా ప్రజల నిజమైన సమస్యలను, ఏ రాజకీయ పక్షమూ అర్థం చేసుకోలేదనీ, ప్రజా హృదయాలలో రగిలిన అసంతృప్తిని వివిధ రాజకీయ పక్షాలు తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నాయనీ, ప్రత్యేక తెలంగాణా నినాదంవల్ల కాని, సమైక్యాంధ్ర నినాదంతో కాని, తెలంగాణా ప్రజలకు న్యాయం చేకూరదనీ 'విరసం' స్పష్టీకరించింది.

ప్రస్తుత నాగరిక సమాజంలో మరణ శిక్షలు విధించడం అవివేకమని పేర్కొంటూ, నక్సలైట్ నాయకులకు విధించిన మరణ శిక్షలను రద్దు చేయవలసిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తిచేసిన శ్రీ జయప్రకాశ్ నారాయణ్, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య మొదలైనవారిని 'విరసం' సమర్థించింది.

ప్రఖ్యాత ఉర్దూ, హిందీ కవి శ్రీ హంసరాజ రహబర్‌ను 'రాజద్రోహ' నేరంపై అరెస్టు చేయడాన్ని 'విరసం' మరొక తీర్మానంలో నిశితంగా విమర్శించింది. విరసం కార్యవర్గం, సుప్రసిద్ధకవి, కథకుడు అయిన శ్రీ కొనకళ్ల వెంకటరత్నం మృతికి తన సంతాపం వ్యక్తం చేసింది.

ఈ తీర్మానా లన్నింటినీ నిన్న ఇక్కడ జరిగిన విలేఖరుల గోష్ఠిలో విడుదలచేశారు.

'విరసం' అధ్యక్షుడు శ్రీశ్రీ "కలవాళ్ళా, పత్రికల వాళ్ళా?" అని చలోక్తి విసురుతూ విలేఖరుల గోష్ఠి ప్రారంభించారు.

కొన్ని ప్రశ్నలకు సమాధాన మిస్తూ, రానున్న ఎన్నికలను బహిష్కరించి, ఎన్నికలలో పోటీచేసే సమయాన్ని ఒక కథో, ఒక గేయమో రచించడానికి వినియోగ పరచవలసిందిగా శ్రీశ్రీ, నేటి కవులకు, రచయితలకు విజ్ఞప్తి చేశారు. అయితే 'ఈ ఎన్నికలలో పాల్గొనే సాధారణ ప్రజలకు మీ సలహా ఏమిటని ప్రశ్నించగా, "ఈ జాతరకు వెళ్ళే వాళ్ళని నేనేం చెయ్యను" ... మిచ్చారు.

"ఓటు కేవలం మంత్రులను మార్చడానికి మాత్రమే పనికొస్తుందనీ, తుపాకీగుండు సాంఘిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చివేస్తుందనీ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత జార్జి బెర్నార్డ్ షా చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంలో ప్రస్తావించారు.

తెలంగాణా సమస్యపై ఒక ప్రశ్నకు సమాధాన మిస్తూ, ప్రజల సర్వ చైతన్యాన్ని ఎన్నికలకు తాకట్టు పెట్టడం అన్యాయమని ఆయన ఖండించారు.

"శ్రామిక తెలంగాణా ఏర్పడినా, శ్రామిక ఆంధ్ర ఏర్పడినా మా కిష్టమే" అని కూడా ఆయన స్పష్టీకరించారు.

స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి తన ఆశలూ ఆశయాల్నీ గురించి ప్రస్తావిస్తూ "1947 ఆగస్టు 15 వ తేదీ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత వారంరోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం అవతరిస్తుందని నేను కలలుకన్నాను. ఆనందంలో, ఆవేశంలో గేయాలు రాశాను. రచనలు చేశాను" అని ఆయన చెప్పారు.

"దేశంలో ఈనాడు కోట్లాది ప్రజలు అజ్ఞానంతో, అనారోగ్యంతో, అంధకారంలో అలమటిస్తున్నప్పుడు ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంద"ని ఆయన ప్రశ్నించారు.

అంతకు ముందు 'విరసం' కార్యదర్శి శ్రీ జ్వాలాముఖి మాట్లాడుతూ, విప్లవ రచయితల సంఘం కేవలం సాహిత్య సంస్థేననీ, దీనికి ఏ ఇతర దేశంలోకాని, విదేశాలలోని ఏ రాజకీయ పక్షంతోకాని, ప్రత్యక్షంగాకాని, పరోక్షంగా కాని ఎట్టి విధమైన సంబంధాలు లేవని స్పష్టీకరించారు.

చిత్రజగత్తు

"ఈ ఎన్నికల గుర్తు సమస్య చాలా తీవ్రమౌతుందే!"
"ఎందుకూ! కాడి కిందపడేసి ఇద్దరూ చెరొక ఎద్దుతో లుటపోతే సరిపోదూ!"

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి లఘుపరిశ్రమల అభివృద్ధి

ఇతోధికంగా కృషి జరగాలని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటన

హైదరాబాద్, జనవరి 15: దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, ఆర్థికాభ్యున్నతికి సాధించడానికి లఘు పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా వున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానంద రెడ్డి నేడిక్కడ ఉద్ఘాటించారు.

ఇక్కడ [illegible] లఘు పరిశ్రమల సంఘం నేటి ఉదయం [illegible] అభివృద్ధిపై [illegible] ఉద్యమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి [illegible] పరిశ్రమల అభివృద్ధికి చాలా అవకాశం వున్నదని పేర్కొంటూ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే ఐదు శాతం పెట్టుబడి సబ్సిడీని 1972 మార్చి నెలాఖరు వరకు పొడిగించవలసిందిగా ఆయన లఘు పరిశ్రమల అభివృద్ధి విషయాల కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో మరింత ఎక్కువగా భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, గతంలో వలె [illegible] ముందు కూడా అవిరళంగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్ర లఘుపరిశ్రమల మంత్రి శ్రీ జి.సి. వెంకన్న అధ్యక్షత వహిస్తూ, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలు వెనుకబడి వుండడానికి పారిశ్రామికంగా వెనుకబడి వున్నాయని, దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. అంతకు ముందు లఘు పరిశ్రమల అభివృద్ధి విషయాల కమిషనర్ శ్రీ కె.ఎల్. [illegible] ప్రాంతాల వారికి విజ్ఞప్తి చేశారు.

లఘు పరిశ్రమల జాతీయ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ కె.ఎల్. [illegible] ప్రసంగించారు.

పాక్ కొత్త ప్రధాని

న్యూఢిల్లీ, జనవరి 15: పాకిస్తాన్‌కు భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి షేక్ ముజిబుర్ రెహమాన్ అని ప్రస్తావిస్తూ ఆయనకు త్వరలో అధికారాన్ని సంక్రమింపచేయడం జరుగుతుందని పాక్ అధ్యక్షుడు శ్రీ యాహ్యాఖాన్ అన్నట్లు ఢక్కా రేడియో నిన్న ప్రకటించింది. శ్రీ రెహమాన్ తోను, మరో 5గురు యితర అవామీలీగ్ నాయకులతోనూ చర్చ జరిపిన పిమ్మట తాను సంతృప్తి చెందానని శ్రీ యాహ్యాఖాన్ నిన్న పత్రికా విలేఖరులతో చెప్పారు.

గ్రహబలం

17-1-71 ఆదివారం

పుష్య బహుళ షష్ఠి తెల్లవారుజామున 4—28, ఉత్తర సాయంకాలం 5—18, ఈరోజు ప్రయాణాది సర్వకార్యములు విడుచుట మంచిది.

మేషం : వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత, వ్యాపార రంగంలోని వారికి తీవ్రమయిన పోటీ సంభవించినా ఆదాయం మాత్రం వుంటుంది. రాజకీయ నాయకులకు ప్రజా వ్యతిరేకత హెచ్చు. ప్రయత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి.

వృషభం : గృహ సమస్యలు భారంగావుంటాయి వృత్తి వ్యాపారాలలో తీవ్రమయిన పోటీ వుంటుంది. కాని ధనలోపం రాదు. సంఘ కార్యక్రమాలు రాణించవు. కృత్తిక వారికి జాగ్రత్త సూచన.

మిథునం : సాహస కార్యాలు శ్రమదమాదులతో కూడి వుంటాయి. రాజకీయాది, వ్యవహారాలు రాణించవు. వృత్తిలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆరుద్రవారికి మెలకువ మంచిది.

కర్కాటకం : కుటుంబ ఆర్థిక సమస్యలు ఎక్కువ. మాటలతో విరోధాలు కొని తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలు, అధికారుల మందలింపులు సంభవం పుష్యమివారికి జాగ్రత్త సూచన

సింహం : శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం మీపైన వుంటుంది వ్యవహారాలు వ్యతిరేకంగా వుంటాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉత్తరవారు జాగ్రత్త చూపాలి

కన్య : సంతానపర సమస్యలుంటాయి వైద్యులకు వ్యవహారాలకు అవసరాలకు ఖర్చు లుంటాయి తీవ్రాలోచనలు, నిద్రాభంగం — వృథా శ్రమ సంభవం ఉత్తరవారికి జాగ్రత్త సూచన

తుల : సుఖ శాంతులకై తాపత్రయం ఎక్కువ. బంధు మిత్రుల సమస్యలపైన వేసికొని బాధపడతారు విద్యా కార్యక్రమాలు సాగవు. వృత్తి వ్యవహారాల భారంగా వుంటాయి.

వృశ్చికం : వృత్తి ఉద్యోగాలలో తీవ్రమయిన పని వత్తిడి, సాహస కార్యాలు శ్రమానంతరం ఫలిస్తాయి. వ్యవహారాలన్నా జయం సంభవం

ధనుస్సు : కుటుంబ సమస్యలు, నేత్ర సంబంధమయిన బాధలు, వాక్కలహం సంభవించినా, వృత్తి ఉద్యోగాలు శ్రమకరంగా వున్నా, ధనలోపం రాదు ఉత్తరాషాడవారికి జాగ్రత్త సూచన

మకరం : మీ ఆరోగ్యం బాగుండదు. బాధ్యతలు వ్యవహారాలు నెత్తి నపెట్టుకొని బాధపడుతుంటారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎక్కువ. ఆర్థిక లోపం మాత్రం రాదు ఉత్తరాషాడవారికి జాగ్రత్త సూచన.

కుంభం : వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమాలు, వ్యవహారాలు, రాజకీయాలు విడద శ్రమ దమాదులతో కూడిన వృత్తి వ్యాపారాలు సంభవం. జాగ్రత్త సూచన

మీనం : శత్రువులు లొంగి వుంటారు. ఋణాలు తీరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. శ్రమ వున్నా, వృత్తిలో ప్రోత్సాహం వుంటుంది. వ్యవహారాలు విజయవంతం మవుతాయి.

సుప్రీంకోర్టులో పిటిషన్

(1వ పేజీ తరువాయి)

దృష్ట్యా కొత్త కాంగ్రెసుకు తెలుపకుండా ఈ కేసు విషయంలో ఎట్టి చర్య గైకొనలేదని కోర్టు రిజిస్ట్రార్ తెలియజేసి నందున, పాత కాంగ్రెసు తరపు న్యాయవాది కొత్త కాంగ్రెసుకు నోటీసులు జారీచేయడం జరిగింది

ఎన్నికల చిహ్నం వివాదంపై చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ తీర్పుకు వ్యతిరేకంగా, అప్పీలు చేసుకొనడానికి ప్రత్యేక అనుమతి నీయ వలసిందిగా పాతకాంగ్రెసుపార్టీ సుప్రీం కోర్టును అభ్యర్థించింది

పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ సాదిక్ అలీ, శ్రీ ఎస్ డి. మిశ్రాలు ఈ దరఖాస్తులను దాఖలు చేశారు.

న్యూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ రోడ్డులో వున్న భారత జాతీయ కాంగ్రెసు పేరిట ఈ దరఖాస్తులు దాఖలు చేయబడినవి

ఈ పిటిషన్‌పై విచారణ జరిగేంతవరకు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపివేయ వలసిందిగాకోరుతూ కూడా మరొక పిటిషన్ దాఖలు చేయబడింది

ప్రత్యేక అనుమతి కోసం దాఖలు చేయబడిన దరఖాస్తుతో పాటు ఈ పిటిషన్‌ను కూడా సోమవారంనాడు సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది.

పిటిషన్‌కు ప్రతివాదులుగా ఈ క్రింది వారిని సూచించడం జరిగింది (1) ఎలెక్షన్ కమిషన్, (2) డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ, (3) శ్రీమతి సుభద్రా జోషి, (4) శ్రీ దిగ్విజయ నారాయణ్‌సింగ్, (5) శ్రీ ఆర్. పి కపూర్, (6) ఎస్. ఎన్ మిశ్రా,

ఆఖరున పేర్కొన్న అయిదుగురిని ఎలెక్షన్ కమిషన్ ఎదుట జోక్యం చేసుకొన్నవారిగా పిటిషన్‌లో అభివర్ణింప బడింది

భారత రాజ్యాంగంలోని 136(1) ఆర్టికల్ క్రింద ప్రత్యేక అనుమతిపై ఈ పిటిషన్ దాఖలు చేయబడింది.

ఈ క్రింద సుదహరింపబడిన ముఖ్య కారణాలపై ఎలెక్షన్ కమిషనర్ నిర్ణయాన్ని పాతకాంగ్రెసు సవాల్ చేసింది.

(1) శ్రీ నిజలింగప్పను మాత్రమే భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్కునిగా పరిగణించాలి

(2) వివాదాన్ని పార్టీ నియమావళికి అనుగుణంగా నిర్ణయించ వలసిన అగత్యం లేదన్న ఎలెక్షన్ కమిషనర్ అభిప్రాయం పూర్తిగా న్యాయ విరుద్ధం

(3) శ్రీ సి. సుబ్రహ్మణ్యం కాంగ్రెసు అధ్యక్షునిగా న్యాయ బద్ధంగా ఎన్నికైనట్లుగా ఎంతమాత్రమూ పరిగణించడానికి వీలులేదు అంతే కాకుండా శ్రీ సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ అసలు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ కానేకాదు.

(4) కాంగ్రెసు ప్లీనరీ సమావేశాన్ని వర్కింగ్ కమిటీ మాత్రమే ఏర్పాటు చేయవచ్చు శ్రీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని వర్కింగ్ కమిటీ ఏర్పాటుచేసిన ప్లీనరీ సమావేశం న్యాయరీత్యా చెల్లనేరదు.

(5) 1969 నవంబర్ 22, 23 తేదీలలో జరిగినట్లు చెప్పబడుతున్న ఎ ఐ సి సి సమావేశాన్ని, న్యాయబద్ధంగా జరిగిన ఎ ఐ సి సి. సమావేశంగా పరిగణించడానికి వీలులేదు

ఎన్నికల చిహ్నం కేటాయింపు ప్రయోజనాలకు సంబంధించి శ్రీ ఎస్ నిజలింగప్ప నాయకత్వంలో వున్న పార్టీని భారత జాతీయ కాంగ్రెసుగా ప్రకటించాలని ఆ పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

ఎన్నికల చిహ్నం కేసుకు సంబంధించి పాత కాంగ్రెసు కోర్టుకు ఏమి తెలిపినప్పటికీ, ముందుగా కొత్త కాంగ్రెసుకు తెలియజేయకుండా కోర్టు ఎట్టి చర్య గైకొనరాదని కోరుతూ కొత్త కాంగ్రెసు తరపున సుప్రీం కోర్టులో నేడొక "పత్రం" దాఖలు చేయబడింది

కొత్త కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ తరపున వకాలతాను దాఖలు చేయడం జరిగింది.

గుర్‌గామ్ నియోజక వర్గంలో క్రికెట్ ఆటగాళ్ల మధ్యపోటీ

గుర్‌గామ్, జనవరి 15 విశాల హర్యానా పార్టీ టిక్కెట్టు పైన గుర్‌గామ్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు పటౌడి నవాబ్, శ్రీ లాలా అమర్‌నాథ్ తనకు ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్నాడని విని ఆశ్చర్యపోయానని విలేఖరులతో అన్నారు. శ్రీ లాలా అమర్‌నాథ్ ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు శ్రీ అమర్‌నాథ్ తన "యువ సహచరుడు" పోటీ చేస్తున్నందుకు సంతోషపడాలని నవాబ్ అన్నారు

ఎన్నికల రంగంలో ప్రవేశించే ముందు శ్రీ అమర్‌నాథ్ తన నిర్ణయాన్ని పున పరిశీలించుకొనగలరన్న ఆశాభావాన్ని నవాబ్ వ్యక్తపరిచారు.

'రాష్ట్రంలో సినిమాలకు ప్రభుత్వ సబ్సిడీ నిలిపివేయరాదు'

'అన్నపూర్ణ ఫిలింస్' పంపిణీసంస్థ ప్రారంభోత్సవ సభలో కాట్రగడ్డ శ్రీనివాసరావు, కె.ఎల్.ఎన్. ప్రసాద్‌ల సూచన

విజయవాడ, జనవరి 15. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇస్తున్న సబ్సిడీనినిలిపివేయ నున్నట్లు తెలియవచ్చిందని, శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తీసుకునివచ్చి ఇక ముందుకూడా సబ్సిడీ కొనసాగేలా చూడాలని నవయుగ ఫిలింస్ అధినేత శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావు (ఎం పి.) నిన్న ఇక్కడనూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'అన్నపూర్ణా ఫిలింస్' ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహిస్తూ అన్నారు

ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనంతమాత్రాన హైదరాబాద్‌లో ఫిలిం పరిశ్రమాభివృద్ధి ఆగిపోదని పరిశ్రమ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. అయితే నిర్మాతలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సబ్సిడీ అవసరమని, దానిని ఇకముందు కూడా కొనసాగించేటట్లు ప్రభుత్వానికి నచ్చచెప్ప వలసి ఉన్నదని ఆయన అన్నారు.

గాంధీనగరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఈ సభ జరిగింది

అన్నపూర్ణా ఫిలింస్ వ్యవస్థాపకులు, అధినేత, ప్రసిద్ధనటుడు పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు తొలుత ముఖ్య అతిథులకు, సభికులకు స్వాగతం పలికారు

సినిమా ప్రారంభంతోపాటు డిస్ట్రిబ్యూషన్ కూడా అనేక దశాబ్దాలుగా జరుగుతున్నదని మొదట తనకు పూర్ణా ఫిలింస్‌తో పరిచయమైందని, స్వర్గీయ శ్రీమంజా అనుభవంతో, వ్యాపార దక్షతతో ఫిలిం పరిశ్రమకు ఎనలేని సేవచేశారని అన్నారు తరువాత నవయుగ, లక్ష్మీఫిలింస్ తనకు సన్నిహితమైనవని, ఈ సంస్థలు చక్కని క్రమశిక్షణతో నిర్మాతలను ప్రోత్సహించినవని, పంపిణీ రంగంలో ఉన్నత ప్రమాణాలు సృష్టించి ఆదర్శప్రాయంగా ఉంటున్నవని శ్రీ అక్కినేని తెలియ జేశారు.

వీరందరి ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని, వీరి ఆదరాభిమానాలను ఆకాంక్షించి, ఇప్పుడు నూతన పంపిణీ సంస్థ' అన్నపూర్ణ ఫిలింస్'ను ప్రారంభించామని చెప్పారు.

"లోగడ అన్నపూర్ణ పేరుతో అనేకసంస్థలున్నాయి వాటి వెనుక అనుభవజ్ఞులైన వారెందరో ఉన్నారు అవన్నీవిజయవంతంగా నడుస్తున్నాయి ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థనుకూడా ఉత్తమ ఆదర్శాలతో ప్రారంభించాము అందరి సహకారాన్ని అర్థిస్తున్నాను. అందరూ ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను"—అన్నారు శ్రీ నాగేశ్వరరావు.

లక్ష్మీఫిలింస్ అధిపతి, ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ కె ఎల్ ఎన్ ప్రసాద్(ఎం పి) ప్రారంభోత్సవం జరుపుతూ సంక్రాంతి పర్వదినాన 'అన్నపూర్ణ ఫిలింస్' అవతరించడం సముచితంగా ఉన్నదని అన్నారు

ఈ సంస్థ భవిష్యత్తులో ఉజ్జ్వలంగా రూపొందాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

"గత పదేళ్లలోనూ దేశంలో ఫిలిం పరిశ్రమ ప్రజల జీవనస్థాయికి తగినట్లు అభివృద్ధి చెందింది ఆంధ్రలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభం కావడానికి శ్రీ అక్కినేని కారకులు. ఆయన హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు తరవాత అక్కడ స్టూడియోలు అభివృద్ధి చెందాయి ప్రభుత్వం ఇస్తున్న రు. 50 వేల సబ్సిడీ ఇక ఇవ్వ దలచలేదని ఇటీవల విన్నాను 'సినిమా పరిశ్రమనుండి ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తున్నది పరిశ్రమ నిలద్రొక్కుకునేటంత వరకైనా ఈ సబ్సిడీ ఇవ్వడం అవసరం.

శ్రీ అక్కినేని ప్రఖ్యాతనటుడుగానేకాక మేధావిగా, రచయితగా, మంచి స్నేహితుడుగా, వక్తగా వ్యక్తిత్వాన్ని స్థిరపరుచు కున్నారు చిన్న కుటుంబంలోంచి వచ్చినా ఎంతో వృద్ధిలోనికివచ్చాయి, అనేక ధర్మ కార్యాలు చేస్తున్నారు. విద్యాసంస్థలు మొదలగు వాటికి ఎంతో పద్దారు అయన ఏ సంస్థనైనా బలమైన పునాదులతో నిర్మిస్తారు ఆయన సంస్థలన్నీ, అభివృద్ధి చెందుతున్నాయి 'అన్నపూర్ణ' అనేది ధాన్యాగారమైన ఆంధ్ర రాష్ట్రానికి గౌరవవాచకంగా ఉంది

ఈ అన్నపూర్ణ సంస్థ ఇలా పంపిణీ రంగంలో ముందంజ వేస్తుంది ఇది అభివృద్ధిలోకి రావాలని అందరం కోరు కుంటున్నాము అన్నారు శ్రీ కె ఎల్ ఎన్ ప్రసాద్

ఎక్కువ థియేటర్లు

హైదరాబాద్‌లో బ్రహ్మానంద చిత్రపురిని అభివృద్ధి చేసుకోవలసి ఉన్నదని, శ్రీ నాగిరెడ్డి మున్నగు వారిని ఆహ్వానించి మన రాష్ట్రంలో సినిమా 'స్వాప్' తీర్చి దిద్దుకోవలసి ఉన్నదని ఆయన తెలియజేశారు అయితే చిత్ర నిర్మాణానికి తగినట్లుగా థియేటర్ల సంఖ్య పెరగడం అవసరమని అన్నారు దేశంలో సాంఘిక, రాజకీయ పరిస్థితులను ప్రజల బాగోగులను, యదార్థ స్థితి గతులను ప్రతిబింబించే చిత్రాలుతీయాలనిసలహాయిచ్చారు అన్నపూర్ణ సంస్థ అనతి కాలంలో ఆదర్శ సంస్థగా, అదృష్ట జ్యోతిగా రూపొందాలని ఆకాంక్షించారు.

ప్రసిద్ధ దర్శకుడు శ్రీ పి. పుల్లయ్య ఈ సంస్థ చాలా విజయవంతంగా నడవాలని ఆశీర్వదించారు.

నిర్మాతల కన్నా, ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే డిస్ట్రిబ్యూటర్ల మాటే ఎక్కువగా సాగుతున్నదని అన్నారు

శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావు తన అధ్యక్షోపన్యాసంలో, హైదరాబాద్‌లో సారథి స్టుడియో అభివృద్ధికి, పరిశ్రమ అభివృద్ధికి జరిగిన కృషిని గురించి విపులంగా వివరించారు రాష్ట్రంలో తీసిన చిత్రాలు నూటికి 75 విజయవంతం అయినవని, పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతున్నదని, అయితే తెలంగాణా ఉద్యమం ఫలితంగా కొంత అవరోధం ఏర్పడినదని అన్నారు. హైదరాబాద్‌లో ఫిలిం సంస్థలను అన్నివిధాల ఆదరించాలని చెప్పారు నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్ల కంట్రోలు లేదని తెలియచేశారు.

ఫిలిం పరిశ్రమలో తక్కువ వేతనాలు గల స్టుడియోలలోని పనివారికి, పంపిణీ సంస్థలలో రిప్రజెంటేటివ్‌లకు, యితర సిబ్బందికి వేతనాలు పెంచి వారి పరిస్థితి మెరుగు పరచవలసిన అవసరం వున్నదని శ్రీ శ్రీనివాసరావు సూచించారు. ఇందుకు పంపిణీ సంస్థలు దోహదం చేయాలని కోరారు.

సభా ప్రారంభంలో అన్నపూర్ణా ఫిలింస్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ వి కృష్ణప్రసాద్ శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావుకు, శ్రీ కె.ఎల్ ఎన్ ప్రసాద్‌కు పుష్పమాలలు వేసి నూతన వస్త్రాలు బహూకరించారు. వారిరువురికీ స్వాగత పత్రాలు కూడా సమర్పించారు.

సంస్థకు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రముఖులు పంపిన సందేశాలు చదివారు సందేశాలు పంపిన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులలో శ్రీయుతులు ఎన్ టి రామారావు, ఎన్. త్రివిక్రమరావు, గుమ్మడి, కమలాకర కామేశ్వరరావు, సి.ఎస్. రావు, బాపు, బొల్ల సుబ్బారావు, పిటాపురం నాగేశ్వరరావు, సెల్వరాజు, విజయభట్, బి ఎన్ రెడ్డి, మెయ్యప్పన్, నాగిరెడ్డి, చక్రపాణి, వి నాగయ్య, రాజబాబు, ఆత్రేయ, శ్రీమతి రాజసులోచన, శ్రీమతి జి వరలక్ష్మి యింకా అనేక థియేటర్ల వారు వున్నారు.

శ్రీ కె వెంకటేశ్వరరావు (అన్నపూర్ణా పల్వరైజింగ్ మిల్స్) వందన సమర్పణ కావించారు

ఈ సభకు శ్రీయుతులు దుక్కిపాటి మధుసూదనరావు, డి. రామానాయుడు, ఎ వి సుబ్బారావు, పి మల్లిఖార్జునరావు, ఆదుర్తి సుబ్బారావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, వి బి రాజేంద్రప్రసాద్, వి. మధుసూదనరావు శ్రీమతి అన్నపూర్ణ నాగేశ్వరరావు, కుమారి కాంచన మున్నగు వారేకాక నగరంలో ఫిలిం పరిశ్రమకు చెందిన పెద్దలు, పురప్రముఖులు అనేకులు విచ్చేశారు.

తరవాత విందు జరిగింది

జనవరి 14వ తేదీన అన్నపూర్ణా ఫిలింస్ ప్రారంభోత్సవ సందర్భమున స్వాగతము చెప్పుచున్న శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, అధ్యక్షత వహించిన శ్రీ కె శ్రీనివాసరావు, (నవయుగఫిలింస్) ప్రారంభోత్సవము జరిపిన కె ఎల్ ఎన్ ప్రసాద్ (లక్ష్మీ ఫిలింస్) లను కూడా ఫోటోలో చూడవచ్చును

ఉత్తరప్రదేశ్ ఎస్.ఎస్.పి. నాయకుని రాజీనామా

లక్నో, జనవరి 15: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సంయుక్త సోషలిస్టు పార్టీ డిప్యూటీ నాయకుడు శ్రీ శంభునాథ చౌదరి తమ పార్టీ నుండి నిన్న రాజీనామా చేసి భారతీయ క్రాంతిదళ్‌లో చేరారు భాష విషయంలో పార్టీ అనుసరిస్తున్న విధానానికి, రాష్ట్ర క్యాబినెట్‌లో హరిజనులకు, వెనుకబడిన తరగతులకు, మైనారిటీలకు 60 శాతం ప్రాతినిధ్యం కల్పించడంలో పార్టీ విఫలమైనందున, పోలీస్ కాల్పులపై పార్టీ వహిస్తున్న వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన విలేఖరులతో చెప్పారు.

17న గోవా అసెంబ్లీకి ఉపఎన్నిక

పనాజీ, జనవరి 15. కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డామన్, డయ్యూ శాసన సభ పెర్నెం నియోజకవర్గానికి ఉపఎన్నిక జనవరి 17 న జరుగుతుంది. పాలనా పక్షమైన మహారాష్ట్రవాది గోమంటక్ పార్టీ సభ్యుడు శ్రీ బాబల్ కిన్నేకర్ మృతి వల్ల ఈ ఉపఎన్నిక జరుగుతున్నది

కాశ్మీర్ వివాద ప్రసక్తికి ఇండియా అభ్యంతరం

కామన్వెల్తు ప్రధానుల సమావేశంలో శ్రీ స్వరణ్‌సింగ్ అభిప్రాయానికి సింగపూర్ ప్రధాని సమర్థన

సింగపూర్, జనవరి 15 : రెండు దేశాలకు సంబంధించిన పరస్పర సమస్యలను, ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్తు ప్రధానమంత్రుల సమావేశంలో ప్రస్తావించరాదని, నేటి ఉదయం జరిగిన సమావేశంలో ఇండియా వ్యక్తం చేసిన అభిప్రాయంతో, ఈ సభల అధ్యక్షుడు, సింగపూర్ ప్రధాని అయిన శ్రీ 'లీ కువాన్ యూ' ఏకీభవించారు

పాకిస్తాన్ వాణిజ్యమంత్రి "అహసనల్ హక్" ప్రసంగం పూర్తయిన వెంటనే, భారత విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్ సింగ్ నిలబడి, పాక్ ప్రతినిధి కేవలం రెండు దేశాలకు సంబంధించిన పరస్పర సమస్యలను సభలో ప్రస్తావించడం పట్ల అభ్యంతరం తెలియచేశారు

శ్రీ హక్ తన ప్రసంగంలో కాశ్మీర్‌పై పాకిస్తాన్, ఇండియాల మధ్య గల వివాదాన్ని, ఇంకా మరికొన్ని సమస్యలను గురించి ప్రస్తావించారు

శ్రీ లీ కువాన్ యూ, భారత విదేశాంగ మంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవిస్తూ, పాక్ ప్రతినిధి పరస్పర సమస్యలపై తన ప్రసంగాన్ని మరికొంతసేపు కొనసాగించింటే తను తప్పక ఆయన (శ్రీ హక్) ప్రసంగాన్ని నిలిపివేయ వలసి వచ్చేదని స్పష్టీకరించారు

శ్రీ హక్ తిరిగి నిలబడి, తాను ప్రస్తావించిన సమస్యలు కేవలం పరస్పరమైనవే కావని, అవి అంతర్జాతీయ సమస్యలనీ, వాటిని ఉపేక్షించరాదని స్పష్టీకరించారు. అయితే శ్రీ లీ, పాక్ ప్రతినిధి ప్రసంగాన్ని కొనసాగనివ్వలేదు

అంతకు ముందు శ్రీ హక్ ప్రసంగిస్తూ, కాశ్మీర్ వివాదం, ఆప్రాంతంలో శాంతి పరిస్థితులను భగ్నం చేస్తున్నదనీ, ఈ వివాదం వల్లనే, పాకిస్తాన్ తన ఆర్థిక వనరులలో ఎక్కువ భాగాన్ని రక్షణకు వ్యయపరచ వలసి వస్తున్నదనీ పేర్కొన్నారు

సభ్య దేశాల విధానాలపైన, చర్యలపైన తీర్పు చెప్పే అధికారం కామన్వెల్తు కూటమికి లేదని ఆయన స్పష్టీకరించారు.

దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాలు సరఫరా చేయడాన్ని పరోక్షంగా సమర్థిస్తూ శ్రీ హిత్ సుమారు గంటసేపు ప్రసంగించారు అయితే ఆయన దక్షిణాఫ్రికా పేరుమాత్రం ప్రస్తావించలేదు

కామన్వెల్తు దేశాల మధ్యగల స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేయవలసిన అవసరాన్ని గురించి ఉద్ఘాటిస్తూ, సమస్యలపై సభ్య దేశాలకున్న స్వయం నిర్ణయాధికారం భగ్నం కాకుండా చూడవలసిన బాధ్యత సభ్యదేశాలన్నింటిపైన ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

బ్రిటన్, దక్షిణాఫ్రికాకు ఆయుధాలు సరఫరా చేయడానికి, హిందూ మహా సముద్రంలో సోవియెట్ నౌకల సంచారం కూడా ఒక కారణమని శ్రీ ఎడ్వర్డ్ హిత్ పేర్కొన్నారు

ఫరక్కా బ్యారేజి వివాదాన్ని గురించి కూడా శ్రీ హక్ ప్రస్తావించారు కామన్వెల్తు రాజ్యాలు ఈ సమస్యలను నిర్లక్ష్యంగా పరిశీలించరాదని కూడా ఆయన అన్నారు

బ్రిటిష్ ప్రధాని విజ్ఞప్తి

అపోహల కారణంగా కామన్వెల్తు రాజ్య కూటమిని భగ్నం కాకుండా, సమస్యలను నిశితంగా పరిశీలించి, యోచించవలసిందిగా బ్రిటిష్ ప్రధాని ఎడ్వర్డ్ హిత్ నేడు కామన్వెల్తు ప్రభుత్వ ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు

కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత

(1వ పేజీ తరువాయి)

వర్గం అభిప్రాయపడింది

రద్దు చేయబడిన లోక్‌సభలో కొందరు సభ్యుల అభ్యర్థిత్వం విషయమై అభిప్రాయ భేదాలు తలయెత్తినందున, యు పి జాబితా బోర్డు తుదిరూపం ఇవ్వలేదు

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 85 లోక్‌సభ సీట్లు వుండగా, రద్దు చేయబడిన లోక్‌సభలో కొత్త కాంగ్రెసు సభ్యులు 39 మంది వున్నారు.

ఆమోదించబడిన అభ్యర్థుల జాబితాలో శ్రీ కె డి మాలవీయ పేరును చేర్చినట్లు తెలుస్తున్నది

మహారాష్ట్ర, బొంబాయిలకు చెందిన పార్టీ అభ్యర్థుల జాబితాను బోర్డు నిన్న పరిశీలించింది పూనా పార్లమెంటరీ నియోజకవర్గానికి శ్రీ మోహన్ ధరియా అభ్యర్థిత్వాన్ని బోర్డు ఆమోదించింది

ఢిల్లీకి సంబంధించి, ఏడు సీట్లకు స్థానాలకు పోటీచేయాలని బోర్డు నిర్ణయించింది. శ్రీమతి సుభద్రాజోషి, శ్రీ హెచ్ కె ఎల్ భగత్ ల అభ్యర్థిత్వాన్ని బోర్డు ఆమోదించింది మిగిలిన స్థానాలకు అభ్యర్థులను శ్రీమతి ఇందిరాగాంధి నిర్ణయించగలరని భావిస్తున్నారు

జమ్ము కాశ్మీర్‌కు సంబంధించిన పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా బోర్డు పరిశీలించింది డాక్టర్ కరణ్‌సింగ్, మహ్మద్ షఫీ ఖురేషి ఇటీవలే కొత్త కాంగ్రెసులో చేరిన బక్షీ గులాం మహ్మద్‌ల అభ్యర్థిత్వాలను బోర్డు ఆమోదించింది

"ఎన్నికలకు, ప్లెబిసైట్ ఫ్రంట్ నిషేధానికి ఎట్టి సంబంధంలేదు"

కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ సాదిక్ స్పష్టీకరణ

న్యూ ఢిల్లీ, జనవరి 15: జమ్మూకాశ్మీరులో ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించడానికి, లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలకు మధ్య ఏవిధమైన సంబంధం లేనేలేదని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ జి. ఎమ్ సాదిక్—నిన్న ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

లోక్‌సభను రద్దు చేయక పూర్వమే, ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దని శ్రీ సాదిక్ స్పష్టం చేశారు.

మధ్యంతర ఎన్నికలు రావడం, ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించడం ఏకకాలంలో జరగడం కేవలం "యాదృచ్ఛికమని" ఆయన తెలియజేశారు.

ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్న శ్రీ సాదిక్ ఆసుపత్రిలో పత్రికలవారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయగలదని శ్రీ సాదిక్ వెల్లడించారు

"ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించడం, మీరు అనుసరిస్తున్న ఉదార విధానానికి వ్యతిరేకం గాదా?" అని పత్రికలవారు ప్రశ్నించగా, "ఎంతమాత్రమూ కాదు" అని శ్రీ సాదిక్ సమాధాన మిచ్చారు. అంతే కాకుండా తన ఉదార విధానానికి పరిమితులను ఈ చర్య సూచించినదని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధ విరమణ రేఖ అవలివైపున కొన్ని పరిణామాలు సంభవించిన దృష్ట్యా, ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించవలసి వచ్చినదని ఆయన వివరించారు.

ప్లెబిసైట్ ఫ్రంట్‌పై ఇప్పుడు చర్య గైకొనక పోయే పక్షంలో, ఫ్రంట్ కార్యకలాపాలు జాతీయంగా, అంతర్జాతీయంగా ఘోరమైన పరిణామాలకు దోహదం చేసి వుండేవని ఆయన ప్రకటించారు.

ప్లెబిసైట్ ఫ్రంట్‌కు సరిహద్దు అవలివైపు నుంచి ఆర్థిక సహాయం, ఇతర సహాయం అందుతూనే వున్నవని, విద్రోహ కార్యకలాపాలకు వారు సన్నాహాలు చేస్తున్నారని శ్రీ సాదిక్ ఆరోపించారు.

పాతకాంగ్రెసు ఆక్షేపణ

(1వ పేజీ తరువాయి)

పార్టీ గామాత్రమే అభివర్ణిస్తున్నారు ఎన్నికల సందర్భంగా రేడియో పూర్తిగా పక్షపాత వైఖరితో వ్యవహరించబోదని ఆశిస్తున్నాను" అని ఆ లేఖలో శ్రీ మిశ్రా స్పష్టం చేశారు

రాష్ట్రపతి శ్రీ వి వి గిరికి కూడా శ్రీ మిశ్రా నిన్న ఒక లేఖ వ్రాస్తూ, హర్యానాలో లోహారూ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయుడానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి వెళ్లినప్పుడు, రాజకీయ ప్రయోజనాలకై ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయబడినవని ఆరోపించారు.

ఈవిషయమై వెంటనే దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు

ఢిల్లీకి రెండుమైళ్ల దూరంలోవున్న లోహార్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయడానికి వెళ్లినప్పుడు, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అనేక చోట్ల ఎన్నికల సభలలో ప్రసంగించారని శ్రీ మిశ్రా ఆరోపించారు.

ఇండో-నిప్పన్ ప్రెసిషన్ బేరింగ్స్ లిమిటెడ్

మౌలాఆలి, హైదరాబాద్-40,

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)

కోయో ఇండియా

బాల్ అండ్ రోలర్ బేరింగ్స్‌కు

తమ సోల్ డిస్ట్రిబ్యూటర్లుగా

మెసర్స్ లాలా గోపీ కృష్ణ గోకుల్‌దాస్ ఏజన్సీస్‌ను

నియమించినట్లు ప్రకటిస్తున్నారు.

వ్యాపార విక్రయాల వివరాలకు వ్రాయండి.

Koyo-India

మెసర్స్ లాలా గోపీకృష్ణ గోకుల్‌దాస్ ఏజన్సీస్.

బాట్లిబాయ్ హౌస్,

99-ఎ. అర్మీనియన్ స్ట్రీట్,

పి. బి. 1364,

మదరాసు-1. ఫోన్: 25793 (3 లైనులు)

ఇతర కార్యాలయాలు :

46 సంజీవరెడ్డినగర్. హైదరాబాద్-18.

11, వెస్ట్రన్ ఇండియా హౌస్. సర్ పి. ఎం రోడ్, ఫోర్ట్, బొంబాయి-1.

112, దర్యా గంజ్. ఢిల్లీ-6.

పి 11 న్యూ హౌరా బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు, కలకత్తా-1.

సంగ్రహ ప్రకటనలు

వివాహ ప్రకటనలు

22 సం. చదువు, ఆస్తి, కల్గిన కాపు. (తెలగ) యువకునకు కాపు వధువు కావలెను. ఇల్లరికమునకు, దత్తతకు కూడా రాబడును బాక్సు నెంబరు. 2829 కేరాఫ్ ఆంధ్రప్రభ విజయవాడ—3.

అమ్మకము

రెండు 1967 మోడల్ అంబాసిడర్ కార్లు.
బి.సి. బొహారా ట్రంక్‌రోడ్, రాజమండ్రి (ఫోను: 670).

కావలెను

ఉద్యోగాలు

టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్ అండ్ రేడియో ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగార్హతలకై — వివరాలకు 50 పైసలు పంపడి.
I.T. TECHNOLOGY, రాజమండ్రి —2.

(వాను ఫోను ఫర్ఫ్యూమింగ్ సర్వీస్)

చురుకైన అవివాహిత యువతులు "ఫోన్ ఫర్ఫ్యూమింగ్ సర్వీస్" చేయుటకు కావలెను. 8వ తరగతి ప్యాసయిన చాలు. ది 20.1.71 తేదీన ఉదయం 10—12 గంటల మధ్య డ్రెస్ సెంటర్, ఏలూరు రోడ్డు, విజయవాడ—2, వద్ద ఇంటర్వ్యూకు రావలయును.
కె. రామమోహనరావు

ఒక అభివృద్ధికరమైన సంస్థకు ఆంధ్రప్రదేశ్ అంతటా బ్రాంచి మానేజరు, స్టెనోలు, కాషియరు, ఆఫీసు బాయ్, బిల్లు కలెక్టరు, బంట్రోతు వగైరా వగైరా ఉద్యోగములకు 100 ఖాళీలు కలవు. నిర్ణీత దరఖాస్తు ఫారము పొందుటానికి దయచేసి స్వంత అడ్రసు వ్రాసిన పోసు కవరు పంపుచు దిగువ అడ్రసుకు ఏడుదినములలో వ్రాయండి.
The Manager, P.B. No. 962, MADRAS-12.

టెండరు నోటీసు

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సోషల్ వెల్‌ఫేర్ డిపార్టుమెంటు

చిత్తూరు జిల్లాలో గవర్నమెంటుకు సంబంధించిన చిత్తూరు పట్టణములో యుండు ట్రెయిన్ మేకింగ్ సెంటరులో 1969—70వ సంవత్సరములో ఉత్తీర్ణులైన 20 మంది జాబితాలకు కుట్టు మిషన్లు (Sewing Machines) వాటితోసప్లై చేయు పరికరములు సప్లై చేయుటకు టెండర్లు చిత్తూరు జిల్లా పరిషత్ కార్యదర్శిగారిచే 23.1.1971 తేదీ మ.3.30 గం.లవరకు తీసికొని అదేరోజు దిగువ సంతకందారుచే గాని, వారి అధికారం పొందిన ఆఫీసరచే గాని హాజరైన టెండరర్ల లేదా వారి అధికారం పొందిన ఏజెంట్ల సమక్షమున సా. 4 గం.లకు తెరువడమగును. టెండరుదారులు టెండరుతో ఇ.టి.సి.ఎస్.టి.సి. యితర అవసరమైన సర్టిఫికెట్లు అడిగిన ప్రకారం జతపరచవలయును. ఎట్టి కారణములను తెలుపకుండానే ఏ టెండరు గాని, అన్ని టెండర్లు గాని నిరాకరించుటకు ఆయనకు హక్కు కలదు.

టెండరు పెట్టదలచినవారు రు 1/— చెల్లించి టెండరు డాక్యుమెంటును ఈ ఆఫీసులో సోషల్ వెల్‌ఫేర్ శాఖ వారి నుంచి 22.1.70 తేదీ పొందవచ్చును. వివరములు చిత్తూరు జిల్లా పరిషత్‌లో సోషల్ వెల్‌ఫేర్ శాఖ నుండి తెలుసుకొనవచ్చును.
(సం) ఎస్.కె. వహోరి,
కార్యదర్శి,
జిల్లాపరిషత్తు, చిత్తూరు.

పెదకాకాని గ్రామ పంచాయతీ
(గుంటూరు జిల్లా)
ఆర్.ఒ.సి.నం. 10/71 తే.11.1.71

గుంటూరు తాలూకా పెదకాకాని గ్రామ పంచాయతీకి 1970—71 సం.మునకు ఈ క్రింద తెలియజేసిన సామానులు సరఫరా చేయు నిమిత్తము ది 28.1.1971 తేదీ గురువారం సా. గం. 4ల వరకు సీలువేసిన టెండర్లు సదరు గ్రామ పంచాయతీ కార్యనిర్వాహణాధికారిచే గాని లేక వారిచే అనుమతిపొందిన మరి ఏ యితర అధికారిచే గాని స్వీకరించబడి అదే రోజు సా. గం.4.30 ని.లకు హాజరైన టెండరుదార్ల సమక్షములో టెండర్లు తెరువబడును. నిర్ణీత డిపాజిట్లు చెల్లించని టెండర్లు నిరాకరించబడును. టెండరు షరతులు వగైరా వివరములు ఆఫీసు పనిచేయు అన్ని వేళలలో తెలుసుకొనవచ్చును.

1. 1970—71 సం.మునకు స్టేషనరీ సామానులు సప్లయి చేయుట.
   డిపాజిట్టు మొత్తం రు. 40 —
2. 1970—71 సం.మునకు పబ్లిక్ హెల్తు సామానులు సప్లయి చేయుట.
   డిపాజిట్టు మొత్తం రు. 25 —
3. 1970—71 సం.మునకు పబ్లిక్ హెల్తు సిబ్బందికి డ్రస్సు (కాకిడ్రస్సు), చెప్పులు సప్లయి చేయుట.
   డిపాజిట్టు మొత్తం రు. 10 —
4. 1970—71 సం.మునకు 40 డబ్ల్యు. వీధి దీపములు ట్యూబులైట్లు సప్లయి చేయుట.
   డిపాజిట్టు మొత్తం రు. 25 —

(సం) టి. సుబ్బారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
పెదకాకాని గ్రామ పంచాయతీ.
తే.11.1.71. పెదకాకాని.

ఎడ్యుకేషనల్

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాష్టర్లు ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.
A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

హోమియోపతి

హోమియోపతిలో తెలుగు ఇంగ్లీషు, తమిళము, కన్నడం) ఇండియాలో సమర్థమైన, మంచి పోస్టల్ ట్యూషను. ప్రాస్పెక్టసుకు వ్రాయండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, 6 స్ట్రింగర్ వీధి మద్రాసు—1.

టెండరు నోటీసులు

రీ టెండరు నోటీసు

ఒంగోలు జిల్లా, చీరాల తాలూకా, కారంచేడు గ్రామ పంచాయతీ ఏరియాలో రు 22000/— లు విలువగల రోడ్ల పనులు చేయుటకున్నూ, వస్తువులు సప్లయి చేయుటకున్నూ టెండర్లు ది 25.1.70న మ. 2.30 గం.లకు పంచాయతీ కార్యనిర్వహణాధికారి గారిచే గాని వారి అధికారము పొందిన వారిచే గాని, తీసికొనబడి, అదే రోజు సా. 3 గం.లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. రోడ్ల పనులకు గాను ఎస్టిమేటు మొత్తముపై 5% ధరావత్తు చెల్లించవలయును. టెండరు షరతులు, ఇతర వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును. సకాలములో రాని టెండర్లు గాని, ధరావత్తు చెల్లించని టెండరు గాని స్వీకరించబడదు.

1. స్టేషనరీ ఆర్టికల్సు 1970—71 సం.నకు సప్లయి చేయుట.
   ధరావత్తు రు 50/—
2. పబ్లిక్ హెల్తు ఆర్టికల్స్ 1970—71 కి సప్లయి చేయుట.
   ధరావత్తు రు 50/—
3. పంచాయతీ కార్యాలయములో 3 సీలింగ్ ఫ్యాన్స్ బిగించుట (టెండరులో కంపెనీ పేరు, ఫ్యాన్ సైజు వివరములు యివ్వవలయును.)
   ధరావత్తు రు 25/—
4. ఇనుప కుర్చీలు చేతులు గలవి, ప్లాస్టిక్ అల్లినవి సప్లయి చేయుట.
   ధరావత్తు రు 20/—
5. షామియానా (సైజుల వివరము వగైరా పూర్తి వివరములు యివ్వవలయును)
   ధరావత్తు రు 20/—
6. ఐరన్ ఫోల్డింగ్ కుర్చీలు (50 నెంబర్లు)
   ధరావత్తు రు 25/—

కారంచేడు ఎ. జగన్నాథరావు,
12.1.71 కార్యనిర్వహణాధికారి.

ఆర్.ఒ.సి. నం. 32/70

నర్సరావుపేట తాలూకా, వసుమర్రు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ క్రింద నుదహరించిన గ్రావెలు రోడ్లు వేయుటకు కాంట్రాక్టర్ల నుండి సీల్డు టెండర్లు ది 20.1.1971 సా. 4 గం.లకు ఈ క్రింది సంతకముదారునిచే స్వీకరింపబడి అదే రోజు సాయంత్రం 4.30 గం.లకు హాజరైన టెండరు దారులు గాని వారి అనుమతి పొందిన వారి యెదుట తెరువబడును. ఇతరవివరములు, టెండరు షరతులు ఆఫీసు పనిచేయు వేళల యందు తెలుసుకొనవచ్చును. పై పనులకు రు 100/—కి రు 5/—ల చొప్పున టెండరు డిపాజిటు చెల్లించవలయును.

1. గద్దె పున్నయ్యగారి బజారుకు గ్రావెలు రోడ్డు వేయుటకు.
   ఎస్టిమేటు రు 600—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 30—
2. చెర్వుకట్ట మొదలుకొని బొడ్డురాయి వరకు గ్రావెలు రోడ్డు వేయుటకు.
   ఎస్టిమేటు రు 1400—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 70—
3. రాములవారి గుడి నుండి జాలాది అబ్బయ్యగారి యింటివరకు గల బజారుకు గ్రావెలు వేయుటకు.
   ఎస్టిమేటు రు 1100—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 55—
4. మాలపల్లె బజారుకు గ్రావెలు రోడ్డు ఫారం చేయుటకు.
   ఎస్టిమేటు రు 700—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 35—
5. చెమిటిగంటి విశ్వనాథం యింటి నుండి ఎలిమెంటరీ స్కూలు వరకు గ్రావెల్ వేయుట.
   ఎస్టిమేటు రు 900—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 45—
6. హైవేసు రోడ్డు నుండి ముల్లాఫరీద్దీన్ యింటి వరకు గ్రావెలు వేయుటకు.
   ఎస్టిమేటు రు 2000—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 100—
7. కర్నగుంట వెంకటప్పయ్య యింటి నుండి షేకు పెదఖాజా యింటి వరకు గల బజారుకు గ్రావెలు వేయుటకు.
   ఎస్టిమేటు రు 1100—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 55—
8. బొప్పనాడి మీరాసాహెబ్ గారి బజారుకు గ్రావెలు వేయుటకు.
   ఎస్టిమేటు రు 600—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 30—
9. మునగాల చినమస్తానయ్య యింటి నుండి చెర్వుకట్ట వరకు గల బజారు గ్రావెలు వేయుటకు.
   ఎస్టిమేటు రు 1100—
   చెల్లించవలసిన డిపాజిట్ రు 55—

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
గ్రామ పంచాయతీ,
వసుమర్రు, గుంటూరుజిల్లా.

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యాన సంక్రాంతినాడు బెల్లంపల్లిలో 617 మంది హిందూ ధర్మం స్వీకరించిన సందర్భంగా ఏర్పాటైన శుద్ధి కార్యక్రమ హోమగుండం దృశ్యం

భట్టువానిపల్లిలో 617 మంది క్రైస్తవుల హిందూమత స్వీకారం

విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యాన

విజయవాడ, జనవరి 15: సంక్రాంతి నాడు ఆదిలాబాదుజిల్లా, బెల్లంపల్లి సమీపంలోగల భట్టువానిపల్లి గ్రామంలో కారణాంతరాలవల్ల క్రైస్తవ మతాన్ని స్వీకరించిన 617 మంది విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పరిషత్ ప్రాంతీయ కార్యదర్శి శ్రీ కల్లూరి భోగేశ్వర సోమయాజులు పర్యవేక్షణలో హిందూ ధర్మాన్ని స్వీకరించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులను తెలుపుతూ లేఖను పంపారు, పూజ్యశ్రీ గురూజీ, పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ శివశంకర ఆప్టే ఆర్యప్రతినిధిసభ అధ్యక్షులు శ్రీ నరేంద్రజీ, శ్రీ చుండూరు వెంకటరెడ్డి శ్రీ జూలూరివీరేశలింగగుప్త ప్రభృతులు శుభాకాంక్షలను తెలియ జేశారు.

ఆంధ్రలో అపూర్వమైన ఈ సంఘటన సందర్భంగా ఏర్పాటు చేయబడిన శుద్ధి కార్యక్రమమును ప్రముఖ ఆర్య సమాజ కార్యకర్తలు, హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ హైస్కూలు ప్రధానాధ్యాపకులు మరియు సంస్కృతాధ్యాపకులు అయినశ్రీయుతులు ఖండేరావు కులకర్ణి, శ్రీ వీరభద్రశాస్త్రి నిర్వహించారు.

భట్టువానిపల్లెలో స్థానిక హిందూ బంధువులు అత్యంతోత్సాహంతో అలంకరించిన యజ్ఞశాల సభావేదికలు హిందూత్వాన్ని చాటుతూ అక్కడికి విచ్చేసిన అనేకమంది హిందువులకు అత్యంత స్ఫూర్తిని కలిగించాయి.

వేదమంత్రాలతో అత్యంత శాస్త్రీయంగా జరుపబడిన హోమాదుల తర్వాత భారత సేవాశ్రమసంఘముల శ్రీమత్ స్వామిశాంతానందజీ మహరాజ్ హిందూ ధర్మమును స్వీకరించినవారికి పవిత్ర రామ నామము ఉపదేశించారు. నూతనాగంతకులు రామమంత్రం జపం చేస్తూ చూపించిన భక్తి శ్రద్ధలు అక్కడకు విచ్చేసిన హిందూ సమాజాన్నిఆశ్చర్య పరిచాయి.

పైన ఉదహరించిన 617 మందికి తిరిగి హిందూ దేవతలపేర్లు స్థానిక శాఖ .కార్యదర్శి శ్రీకల్యాణరామన్ ఆధ్వర్యంలోపెట్టబడ్డాయి. తదుపరి హిందూ ధర్మానికి వారాలశాతవయిన గోమాతను పై వారెల్లరు తమ పిల్ల పాపలతో అత్యంతభక్తి శ్రద్ధలతో పూజించారు.

స్థానికంగా హిందూ సోదరులచే నిర్మింపబడిన ఆంజనేయస్వామి దేవాలయానికిపై వారందరు బారులుతీరి వెళ్లి దర్శనం చేసికొని ఆ ప్రక్కనే ప్రత్యేకంగా యేర్పాటు చేయబడిన వేదికపై ఆశీనులైవున్న శ్రీమత్ స్వామి శాంతానందజీ మహరాజ్ పాదములకు నమస్కరించి వారిచ్చిన తీర్థమును స్వీకరించు దృశ్యము మనోహరంగావుంది.

స్థానిక కార్యకర్తలు యీ పునరాగమన కార్యక్రమాన్ని గురించి తెలుపగానే వారందరినీ ఆశీర్వదించుచు అత్యంతాదరములతో జగద్గురు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు పంపిన శ్రీ వెంకటేశ్వరస్వామి పతకములు కుంకుమ, ప్రసాదము పై వారందరికి పంచబడినవి.

ఈ సందర్భంలో యేర్పాటు చేయబడిన సమావేశానికి ప్రముఖ హిందూత్వ అభిమాని శ్రీ దండనాయకులపై కాశీ రామచంద్రరావు అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ శ్రీ కల్లూరి భోగేశ్వర సోమయాజులుగారు హిందూ సమాజం యొక్క సంఖ్య పెరుగుతున్న సమయంలో యావత్‌హిందూ సమాజము ఆనందంతోను నూతనాగంతకులకు హృదయపూర్వకంగా స్వాగతమిస్తున్నదనీ లోగడ పరిస్థితులను విస్మరించి యీనాడు యావత్ హిందూ సమాజం ఒకటి కావల్సి వున్నదని ఉద్బోధించారు.

భారత సేవాశ్రమ సంఘ స్వామిజీ అత్యంత ఆనందోద్రేకంతో ప్రసంగిస్తూ ''ఈవిధంగా వందలకొలది హిందూ సోదరులను మరల హిందూ మాత ఒడిలోనికి తీసుకొని వచ్చే కార్యక్రమం అపూర్వ కార్యమని అన్నారు. కార్యకర్తలను విజయ పరంపరలకోరకై ఆశీర్వదిస్తున్నామని అన్యమతాలలోనికి జారిపోయిన హిందువులు తిరిగి హిందూమాత ఒడిలోనికి చేర్చుటకై ప్రతి హిందువు ఈ శుభ సమయములో ప్రతిన బూనవలయునని ఆయన అన్నారు.

పరిషత్ ప్రాంత కార్యదర్శి శ్రీ కరెడ్ల సత్యనారాయణ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ''అనేక కారణాలవల్ల పరమ వైభవ సంపన్నమైన హిందూధర్మం ఈనాడు అతి దయనీయ స్థితిలో ఉన్నది. హిందూ సమాజం తన వైభవాన్ని తన గొప్పదనాన్ని మరచి నిద్రాణమై ఉంది. ఈ సమాజానికిది ఒక గ్రహణకాలం. ఏనాడు హిందూత్వ భావన సమాజంలో అంతరించిందో ఆనాటి నుండే కులతత్వం వర్గతత్వం ప్రబలి సమాజం చిన్నాభిన్నమైపోయింది. ఈ స్థితిలో సమాజం ఉద్ధరింపబడాలంటే ప్రతి హిందువు తనను తాను సగర్వంగా హిందువునని ప్రకటించుకోవాలి అని అన్నారు.

శ్రీ ఖండేరావు కులకర్ణి మహారాష్ట్ర భాషలో మాట్లాడుతూ హిందూధర్మం సనాతన ధర్మమనీ, యీ ధర్మములో లేనిది ఏ మతంలో లేదనీ క్రైస్తవ మహమ్మదీయ మతములు హిందూ మతములోని ఒకటి రెండు భిన్న సిద్ధాంతములను తీసుకొని వ్యాపించినవనియు అన్నారు.

బైంసా నుండి వచ్చిన శ్రీ మహాసెట్టి నా తదితర స్థానిక ప్రముఖులు యీ శుభ సమయంలో తమ హర్షాన్ని ప్రకటించారు. శ్రీ వాసుదేవరావు తమ ఆనందాన్ని ప్రకటిస్తూ స్థానికంగా విశ్వహిందూపరిషత్ నిర్వహించదలచిన పాఠశాలకు భవన నిర్మాణానికై కావలసిన స్థలమును యిస్తున్నట్లు ప్రకటించారు.

జామా రబ్
శక్తివంతమైనది + ధర తక్కువైనది
బాధ నివారిణి
60 సంవత్సరములు
అతిలచే ఉపయోగించబడినది
జామా-ఆయిల్-రబ్-ఇన్ హేయిర్ తలనొప్పి, జలుబు
బాధ వగైరాలకు
ఆమృతి పో. బాక్సు 518, మద్రాసు-1
పో. బాక్సు 16466, కలకత్తా-16

నూజివీడు సబ్‌జైలు

టెండరు నోటీసు

ది 1.4.1971 లగాయతు 31.3.72 వర్కు, అనగా ఒక సంవత్సరమునకు సబ్‌జైలు ఖైదీలకు రేషన్లు సప్లయి చేయుటకు టెండర్లు ది 15.3.1971న మ. 4గం.ల వరకు సూపరింటెండెంట్ వారి వలన తీసుకొనబడును.

వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.
జి.ఎల్.ఎస్. సోమయాజులు,
సబ్‌జైలు సూపరింటెండెంటు
నూజివీడు
8—1—1971

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

ఇల్లాలు ఇంటికి దీపం, ప్రతివ్రతగా, మాతృదేవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించు కోడానికి, సరిక్రొత్త సూచన లిచ్చే సమగ్రరచన ప్రతిసూక్తి ఆణిముత్యము వంటిది. ఉచిత ప్రతులకు తప్పక వ్రాయండి.
పోస్టు బాక్సు నెం. 1588
సికింద్రాబాదు—3.

"అధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైనక కుటీర పరిశ్రమల వివరములు వ్రాసినారు. దీనివలన చాలామంది ప్రతినెలా వేలకు వేలు సంపాదించు చున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల: రు. 15—50 తపాలా ఖర్చు 2—50.
Cottage Industry (NA-99), P.B. No. 1262, Anguri Bagh Market, Delhi-6.

వేలం నోటీసులు

శ్రీశైల దేవస్థానము, శ్రీశైలము

శ్రీశైల దేవస్థానము ట్రాన్సుపోర్టుకు చెందిన పాత టైర్లు, ట్యూబులు, స్ప్రింగులు, పాత బ్యాటరీలు, హబ్బులు డ్రమ్ములు, గేరు బాక్సులు, రేడియేటర్లు మొదలగు తీసివేసిన సామానులు 21.1.1971న తేదిన శ్రీశైల దేవస్థానము ఆఫీసులో సదరు దేవస్థానము ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే బహిరంగ వేలము సవాలుకు పెట్టబడును. వేలము షరతులు తదితరములు దేవస్థానము ఆఫీసు నుండి తెలుసుకొనవలెను.
(సం) బి. గోవిందరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

రేడియో

అదివారం, జనవరి 17
శక 1892 పుష్య 27

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—50 స్తుతిమాల 7—00 తె. వా., 7—15 సంగీతశిక్షణ, 7—30 అమరవాణి, 7—45 లలితసంగీతం, 8—30 చిత్రసీమ, 9—00 ఎ. కె. సి. నటరాజన్: క్లారినెట్, మధ్యాహ్నము: 12—30 కార్మికుల కార్యక్రమము, 1.00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా. 2—00 చిత్రసీమ, 2—15 బాలవినోదం, 3—00 అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసుని సంస్కృత నాటికకు రేడియో అనుసరణ, సాయంత్రము: 5—30 ఎస్. ఎల్. ఎస్. శాస్త్రి: వయొలిన్, 5—55 ప్రసార విశేషాలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 జెంగారీబాయి, 8—00 క్రీడారంగ సమీక్ష, 8—15 మీరుకోరిన పాటలు, 9—30 త్యాగరాజ దినవారు సంకీర్తనలు, 10—15 విజయవాడవలె, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి, 8—30 బొమ్మరిల్లు, మధ్యాహ్నము: 11—45 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 పసిడి పంటలు, 1—50 తె.వా., 2—01 గాంధికథ, 3—00 హైదరాబాద్‌వలె, సాయంత్రము: 5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 బాలనాగమ్మ బుర్రకథ, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 7—00 తె.వా., 7—15 వంటసీమలు, 7—45 యువభారతి, 9—30 త్యాగరాజ ఆరాధనోత్సవం (మద్రాస్‌నుండిరిలే), 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—05 తుదిప్పాడగల్, 6—30 వాళుంనేరి, డి. నారాయణస్వామి, 6—45 సంగీతామృతం, మధురై మణి అయ్యర్, 7—30 ఎస్. పినాకపాణి, 8—30 తిరువయ్యారులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చినుండి రిలే), మధ్యాహ్నము: 12—00 సరసా బాలసుబ్రహ్మణ్యం, 1—00 సరసా బాలసుబ్రహ్మణ్యం, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 3—00చిత్రగానం, 4.30నీలా సుబ్రహ్మణ్యంగానం9—15తిరువయ్యారులో జరుగు త్యాగరాజఆరాధనోత్సవం, 10 35 గీతమాలిక, 11—00 ప్రసార సమాప్తి.

Tenby ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్
ఇవిగో
5 ఆంప్స్: 15 ఆంప్స్ గల
Tenby పైలెట్ ఫ్లష్ రెంజి
ఉపకరణములు
ఇవి సరిక్రొత్త నమూనా మరియు పేటెంట్ పొందిన
సాటిలేని యంత్ర విభాగములు
మిక్కిలి మన్నికగలవి, నమ్మకమైనవి
అవి పొగడబడినవి.
Tenby డీలర్లు అందరివద్దా యివి లభించగలవు

బలార్షా గవర్నమెంట్ టింబర్‌డిపో అమ్మకాలు

సెంట్రల్ రైల్వేలోని బలార్షా వద్ద వున్న గవర్నమెంటు కలప డిపో వద్ద క్రింద చూపబడిన విధంగా గుండ్రని కలప దూలాలు, రంపంతో కోయబడిన కలప లాట్లు ఎఫ్.ఒ.ఆర్. పద్ధతిని 20—1—1971 నుంచి 22—1—1971 వరకు ప్రతి రోజు ఉదయం 9 గం.లకు ప్రారంభించి బహిరంగవేలంలో అమ్మబడునని యిందు మూలంగా అందరికి తెలియజేయడమైనది.

గుండ్రని కలప దూలాలు, రంపంతోకోయబడిన లాట్లలో దేనిని ముందుగా అమ్మటానికి పెట్టేదీ డిపార్టుమెంటే నిర్ణయించగలదు. అయితే రంపంతో కోయబడిన కలప లాట్ల అమ్మకం 20—1—71 మ. 2—00 గంటలకు జరిపించడానికే ఉద్దేశించబడినది.

ఇంటిగ్రేటెడ్ యూనిట్ వద్ద ప్రాసెస్ చెయ్యబడిన బీజా, ఏయిన్, హాల్డూ, కరం, షీషం, ధవధా, తెండూ మోస్నై—వగైరా రకరకాల రంపంతో కోయబడి, ఉపయుక్తంగా తయారు చెయ్యబడిన రకరకాల కలప కూడా 20—1—71 మ. 2—00 గంటలకు విక్రయించబడగలదని కూడామూలంగా తెలియ జేయబడినది.

	ఉత్పత్తి రకం	ఘ.మీ.లలో సుమారుగా మొత్తంపరిమితి
1.	ప్లైవుడ్	10.000
2.	'ఫి'	150.000
3.	టేకు గ్రేడ్—1	700.000
4.	టేకు గ్రేడు—2	600.000
5.	టేకు గడలు	50.000
6.	నానారకాల దూలాలు	2100.000
	రంపంతో కోయబడిన కలప	
1.	రంపంతో కోసిన టేకు కలప 4కు పైన	160.000
2.	రంపంతో కోల్గ కలప టేకు 4కు దిగువ	400.000
3.	నానారకాలవి రంపంతో కోసిన కలప	500.000
4.	నానారకాలవి గుండ్రని సీజన్డు కలప	50.000
6.	నానా కాలవి రంపంతో కోయబడి, ఉపయుక్తం కావించబడిన కలప	100.000

పాటదారులు కొనదలచిన కలప ఖరీదు రు 10,000 — మించని పద్ధతిని రు 500— రు 10,000 — మించిన పద్ధతిని రు 3,000 — రొఖం గాని, డిమాండు డ్రాఫ్టు రూపంలో గాని, రెవిన్యూ డిపాజిట్ల పద్దు క్రింద ప్రభుత్వ ట్రెజరీ చలాను రూపంలో గాని డిపాజిటు చెయ్యవలెను.

ఇతర వివరాలు, అమ్మకం షరతులు దిగువ సంతకం చేసిన వారి నుంచి పొందవచ్చు.

వి. ఆర్. దేశ్‌పాండే,
డివిజనల్ పారెస్టు ఆఫీసరు
ఇంటెగ్రేటెడ్ యూనిట్, బలార్షా.

డి.ఒ.పి. 16/71

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

రహదార్లు మరియు భవనముల శాఖ

చిట్ టెండరు నోటీసు నెం. 25694-డి 3-60

తారీఖు 7—1—71

సీలువేసిన టెండర్లు ఈ క్రింద నుదహరించిన పనికి మొదటి, రెండవ, మూడవ తరగతి రిజిష్టర్డు కంట్రాక్టర్ల వద్ద నుండి మరియు ప్రసిద్ధి పొందిన కంపెనీల నుండి శ్రీ కాకినాడ రహదార్లు, భవనముల శాఖ సూపరింటెండింగు యింజనీరు వారిచే లంప్‌సమ్ కంట్రాక్టు పద్ధతిపై 25—2—71 మ. 3—00 గం.ల వరకు తీసుకొనబడును. ఆ రోజుననే మ. 3—30 గం.లకు టెండర్లు తెరువబడును. ఇతర వివరములు ఈ ఆఫీసు నుండి పొందవచ్చును.

వ. నం.	పనిపేరు	ధరావతు సొమ్ము	ధరావత్తు సొమ్ము ఎవరిపేరాకు జమకట్టవలసినది.	టెండరు షెడ్యూలు ఖరీదు అమ్మకపు పన్నుతోసహా	కంట్రాక్టు కాలము
1)	మద్రాసు—కలకత్తా రోడ్డు మై.509/2 (విశాఖపట్నం భువనేశ్వరము రోడ్డు కి.మీ. 44.4) వద్ద హైలెవెల్ వంతెన నిర్మించుటకు	రు 77,200	ఎగ్జిక్యూటివ్ యింజనీరు (ఆర్అండ్‌బి) విశాఖపట్నం.	రు 103 —	24 నెలలు (ఇరువది నాలుగు మాసములు)

టెండరు ఫారములకు శ్రీ సూపరింటెండింగు యింజనీరు వారి పేర వ్రాయబడిన దరఖాస్తులు షెడ్యూలు ఖరీదు మరియు రిజిష్టర్డు అయినట్లు ధృవపత్రముతోపాటు 10—2—71 సాయంత్రం 5 గం.ల లోపు చేరునట్లు పంపవలెను.

టెండరు షెడ్యూళ్ళు 15—2—71 నుండి 23—2—71 వరకు యివ్వబడును. టెండరు షెడ్యూళ్ళు పోస్టుద్వారా పంపబడవు.

(సం) సయ్యద్ బాద్షామొహియుద్దీన్,
సూపరింటెండింగు యింజనీరు,
(ఆర్.అండ్ బి) కాకినాడ సర్కిలు,
కాకినాడ.

గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్

హైదరాబాద్ ఏ. పి.

నోటిఫికేషన్

విద్యాశాఖ

ఉర్దూ పండిట్ ట్రెయినింగ్ కోర్సు - 1971 జనవరి నుంచి 1971 మే వరకు

ప్రభుత్వం క్రింద, జిల్లా పరిషత్తుల క్రింద, ప్రయివేటు యాజమాన్యాల క్రింద పనిచేస్తున్నవారి నుంచి, కొత్త అభ్యర్థుల నుంచి అయిదు నెలల ఉర్దూ పండిట్ ట్రెయినింగ్ కోర్సులు అడ్మిషన్ కొరకు దరఖాస్తులు ప్రిన్సిపాల్, గవర్నమెంటు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మసాబ్‌టాంకు, హైదరాబాద్‌కు 20—1—1971న గాని, అంతకు ముందు గాని చేరునట్లు ఈ దిగువ యివ్వబడిన ప్రొఫార్మాపై దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

1. తండ్రి పేరుతో సహా పూర్తి పేరు
2. ప్రస్తుతపు చిరునామాతో హోదా
3. యూనివర్శిటీ అర్హతలు (జనరల్ మరియు ప్రొఫెషనల్)
4. గ్రేడ్‌తో జీతం
5. ఉద్యోగ నియామకం తేదీ
6. ప్రస్తుతపు గ్రేడ్‌లో చేరిన తేదీ
7. మొత్తం ఎన్ని సంవత్సరాల సర్వీసు వున్నది
8. పుట్టిన తేదీ
9. పోస్టల్ చిరునామా

అభ్యర్థులు తాము పనిచేస్తున్న సంస్థల ద్వారానే దరఖాస్తులు పంపవలెను.
అడ్మిషన్ కోరే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలలో ఏ ఒక్కటైనా కలిగి వుండవలెను.

1. అప్జల్—ఉల్—ఉలామా శ్రీ వెంకటేశ్వర లేక మద్రాసు యూనివర్శిటీలు
2. బి.ఒ.ఎల్. (ఉర్దూ) ఉస్మానియా యూనివర్శిటీ
3. వహీర్ ఫజిల్ (ఉర్దూ) నాగపూర్ యూనివర్శిటీ
4. ఆంధ్ర, మద్రాసు యూనివర్శిటీలు నిర్వహించే ఓరియంటల్ టైటిల్ పరీక్ష.

షరతులు:—

1. అడ్మిషన్ తేదీ నాటికి ఉపాధ్యాయుల వయస్సు 45 ఏళ్లకు, కొత్త అభ్యర్థుల వయస్సు 25 సం.రాలకు లోపుగా వుండవలెను.
2. కాషన్ డిపాజిట్ క్రింద, ఇతర ప్రత్యేక రుసుముల క్రింద రు 16—50 చెల్లించవలెను.
3. కొత్త అభ్యర్థులు రు 3/—లకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ పై "XXII Education A. University, III Registration fee for in professional Colleges, Urdu Pandit training course January 1971 to May 1971 at Government College of Education, Hyderabad" పద్దుకు చెల్లించి తీసుకొన్న చలానాను దరఖాస్తు ఫారమునకు జతపరచవలెను.
4. కొత్త అభ్యర్థులకు స్టయిపెండు యివ్వబడదు.
5. అటెస్టు చెయ్యబడిన సర్వీస్ సర్టిఫికెటు, ఫిజికల్ ఫిట్‌నెస్‌సర్టిఫికెట్ పుట్టిన తేదీ, సెక్యూరిటీ మరియు అగ్రిమెంటు బాండు, గర్భవతి కాదన్న సర్టిఫికెట్ (వివాహిత స్త్రీల విషయంలో) దరఖాస్తు ఫారాలతో పంపవలెను.
6. ఉపాధ్యాయులైన అభ్యర్థులు రిలీవింగ్ ఆర్డరులు సర్వీస్ బుక్ వగైరా తీసుకొని రాకపోయినా ఏ ఒరిజనల్ డాక్యుమెంట్లు పంపకపోయినా వివరాలు పూర్తిగా తెలుపక పోయినా అవసరమైన డాక్యుమెంట్లు అన్ని చూపకపోయినా వారి దరఖాస్తులు తిరస్కరించబడును.
7. సెలెక్టు చెయ్యబడిన అభ్యర్థులు వారి అధికారుల నుంచి, కొత్త అభ్యర్థులకు వారి యింటి చిరునామాకు తెలియజేయబడును.

ప్రిన్సిపాల్,
గవర్నమెంటు కాలేజ ఆఫ్ ఎడ్యుకేషన్,
హైదరాబాద్—ఏ.పి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇంటిగ్రేటెడ్ మిల్కు ప్రాజెక్టు

హైదరాబాద్-40.

టెండరు నోటీసు

రిజిస్టరుకాదు కంట్రాక్టరులనుంచి, ఆటోమొబైల్ బాడీబిల్డర్సునుంచి ఈ క్రిందపేర్కొన్న వాటినిర్మాణానికి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

వరుస నెం.	పని వివరం.	సంఖ్య	ఎర్నెస్టుమనీ ధరావతు.	టెండరుఫారాల ఖరీదు.	టెండరు దరఖాస్తుకు	ఫారాలకై తుదితేదీ.	టెండరుఫారాలు విక్రయించుతేదీ.	టెండరు స్వీకరించడానికి తుదితేదీ.	టెండర్లు తెరిచేతేదీ.
1.	బెడ్‌ఫర్డు 304.80 కమ్ పుల్‌ఫర్వార్డు కంట్రోల్ ఛేసిస్ కొరకు కాన్వాస్ హుడ్‌బాడీ కల ఆల్‌స్టీల్ కాబిన్.	1	రు. 250	రు. 5—15	18—1—1971		18—1—1971 నుంచి 22—1—1971	23—1—1971 మధ్యాహ్నం 1 గంటలోగా	23—1—1971 మధ్యాహ్నం 3 గంటలకు
2.	టి. ఎం. బెంజ్ ఎల్.పి. 1210 పుల్‌ఫర్వార్డు ఛేసిస్‌కు ఆల్‌స్టీల్ కాబిన్.	1							

గమనిక: ఇతరవివరాలకు దయవుంచి డైరీ ఇంజనీర్, ఇంటిగ్రేటెడ్ మిల్కు ప్రాజెక్టు, లాలాపేట, హైదరాబాద్—40వారి ఆఫీసులో ఆఫీసువేళలలో సంప్రదించవలెను.

ఆరిఫ్ మొహియుద్దీన్,
డైరీ యింజనీర్. ఇంటెగ్రేటెడ్ మిల్కు ప్రాజెక్టు లాలాపేట, హైదరాబాద్-40.

సంక్రాంతి అభినందనలు
ఫిక్సెడ్ డిపాజిట్లమీద
14% వడ్డీ
సంపాదించండి.
జయనగర్ ఫైనాన్స్ కార్పొరేషన్
(రిజిస్టర్డు)
8 వ బ్లాక్, జయనగర్,
బెంగుళూరు—11,
మేనేజింగ్ పార్టనర్: యు. ఎదలం (శ్రీరాములు)
బి. కాం.,

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

ట్రిన్సిమాస్టర్ (గ్యారంటీతో) 3 బ్యాండ్ల ఆల్‌వరల్డు పోర్టబుల్ ట్రాన్సిస్టరు ధర రు. 165 — రు. 10— ల నెల వాయిదాలలో. ఏ గ్రామానికైనా, పట్టణానికైనా పంపవచ్చు. ఇంగ్లీషులోనే వ్రాయవలెను.
JANATA SALES (74)
Shakti Nagar, DELHI-7

వోల్టాస్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతి జిల్లాలోను తమ యుస్. ఇ. ఐ. మార్కు ఎలెక్ట్రిక్ మోటార్లు అన్ని సైజులలోను దొరుకునట్లివి వ్వ్లయి చేయుటకు అనుమతి పొందిన డీలర్లను నియమింప కోరుచున్నారు. ఈ యుస్. ఇ. ఐ. మోటార్లు అన్ని ఉపయోగములకు పరివడునట్లివిగను, అందులో ముఖ్యముగా నేత మిల్లులను నడుపుటకు ప్రత్యేక ఉపయోగ పడునట్లివి దొరకును.

ఆసక్తి కలవారు జనవరి 20 వ తారీకులోపుగా తమ ప్రస్తుత వ్యాపార వివరములను, బ్యాంక్ రిఫరెన్సులను తెలియచేయుచూ ఈ క్రింది చిరునామాకు తమ దరఖాస్తులను పంపించవలసిందిగా కోరడమయినది.

వోల్టాస్ లిమిటెడ్,
ఎలెక్ట్రికల్ డివిజన్,
సికింద్రాబాద్ - 3.
ఆంధ్రప్రదేశ్.

వినికిడి సమస్యా

మీకు ఉచితంగా సలహానిచ్చి మీ చెవులకు ఏతిరిహాకు తెలియదీయకుండా తగిన వినికిడి సాధనాలను సూచించడమేగాక అత్యాధునికమైన ఆర్ఫీ ఓటికాన్ ట్రాన్సిస్టర్ రైజుడు వినికిడి సాధనాలను ఉచితంగా డిమాన్‌స్ట్రేషన్‌యిచ్చే మా వినికిడి సాధనాల ఎంపవరు దయచేసి సంప్రదించండి. కళ్ళజోడు, పాకెట్ మోడల్స్ కూడా లభించును. మీకు కావలసినవి ఆయన ద్వారా బుక్‌చేయించవచ్చును.

గుంటూరు:	ఉడిపి శ్రీకృష్ణభవన్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ స్టేషన్‌రోడ్	జనవరి 16, 17, 18.
ఖమ్మం:	మైసూర్‌కేఫ్, బస్టాండ్‌వద్ద.	జనవరి 19, 20.
వరంగల్:	హోటల్ ... బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, స్టేషన్‌రోడ్.	జనవరి 21, 22.
హైదరాబాద్:	నిజాం మైసూర్‌కేఫ్ నాంపల్లి స్టేషన్‌రోడ్.	జనవరి 23, 24.
సికిందరాబాద్:	నిత్యా మోడరన్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్.	జనవరి 25, 26

95 పార్క్‌లేన్, సికిందరాబాద్—3.
సంప్రతింపువేళలు: ఉదయం. 9 గం. నుంచి 1 గం.
మధ్యాహ్నం: 2 గం. నుంచి 6 గం. హోటళ్లవద్ద.
(డీలర్స్ షాపులలో సంప్రతింపు షాపు పనివేళలలో)
చివరిరోజున ప్రతిచోట మధ్యాహ్నం 1 గంటవరకే.

HEARING AID CENTRE,
PB No 7041 Bombay-28.
Branch· 13/2. Sivagnanam Road, Pondy Bazaar, T'Nagar, Madras-17

CHARI

వైద్య నిపుణులు రాక

చర్మవ్యాధులు, ఆస్మా, నరముల బలహీనత, నిపుణులు

మా ప్రధాన సిద్ధ వైద్యులు డాక్టర్ ఆర్. వి. రాజన్ గారు ఆర్.ఎం.పి. అండ్ ఎస్. ఎం. పి.) క్రింది కేంద్రములకు వస్తున్నారు. తామర, తెల్లమచ్చ, మేహవ్యాధులు, సవాపేహం, ఆస్మా, దగ్గు, రొమ్ము కానం, నరముల బలహీనత, ధాతు బలహీనత, జీవిత సుఖం లేనివారు వెంటనే మా వైద్యులను సంప్రదించి మందులు పుచ్చుకొనండి.

పర్యటన కార్యక్రమం

తేది నెల	బసచేయు చోటు.
9 నుంచి 12 వరకు	బొంబాయి, శారదా భవన్, మాతుంగ, బొంబాయి—19
17	కడప, లాడ్జి ద్వారక కలెక్టర్ ఆఫీసుకు ఎదురుగ.
18	కర్నూలు, చంద్రాలాడ్జి, పార్కు రోడ్డు.
19	హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోఠి రోడ్డు.
20	కాకినాడ, ఉడిపి లాడ్జి, తిలక్ వీధి.
21	రాజమండ్రి, శాంతినివాస్, మెయిన్ రోడ్.
22	తాడేపల్లిగూడెం, శాంతి నివాస్, రైల్వే స్టేషన్ ఎదుట.
23	విజయవాడ, మోడరన్ కేఫ్, సామారంగం చౌక్
24	గుంటూరు, ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్.
25	చీరాల, జీవన్ లాడ్జి.
26	ఒంగోలు —హోటల్ అభిలాష, మెయిన్ రోడ్
27	నెల్లూరు, శ్రీ కోమల లాడ్జి, జె. జి. స్ట్రీట్.
28	తిరుపతి, హోటల్ భీమాస్, రైలుస్టేషన్ దగ్గర.

సంప్రతించు వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 4గం. వరకు. సలహా రుసుము రు. 3 —

KARTHIKEYA VAIDYASALAI
PALANI P.O. (Tamil Nadu)

దురాక్రమణదారులకు మానెక్‌షా హెచ్చరిక

అనవసరంగా యుద్ధానికి దిగితే, గట్టి దెబ్బ తినగలరని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 15: ఏ శత్రు దేశమైనా ఇండియాను కబళించాలనే దురుద్దేశంతో దాడిచేయడానికి సాహసిస్తే, మరొక 20 ఏళ్లవరకు దేశంపై తిరిగి పోరాడలేనివిధంగా ఆ శత్రువర్గాన్ని తిప్పికొట్టడం జరుగుతుందని సాయుధ దళాల ప్రధానాధిపతి జనరల్ మానెక్‌షా నేడు హెచ్చరించారు.

నేటి ఉదయం సైనిక దినోత్సవ పెరేడ్‌లో ప్రసంగిస్తూ శ్రీ మానెక్‌షా మన దేశ సరిహద్దులను అతిక్రమించి దాడి చేయాలని తలచిన శత్రుదేశంపై యుద్ధానికి సన్నాహమైన, వారిని దుయ్యమాడుటకు సంసిద్ధంగా వుండాలని సైనిక దళానికి పిలుపు నిచ్చారు.

భారత సాయుధ దళాల నిస్స్వార్థం, క్రమశిక్షణ, సామర్థ్యం, ధైర్యసాహసాలు, తనకు తెలుసునని, శత్రుదేశం తనపై యుద్ధానికి దిగితే మనం తిరిగి వారితో పోరాడి సమరంలో ఘనవిజయం సాధించగలమన్న విశ్వాసం తనకున్నదని శ్రీ మానెక్‌షా అన్నారు.

దేశంలో ప్రస్తుతం అలముకొని వున్న అశాంతికి దారితీసే ప్రాంతీయ, మత వైమనస్యాలకు ఇతర సంఘర్షణలకు, సైనిక దళాలు సుదూరంగా వుండాలని ఆయన అన్నారు. అన్ని కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసికట్టుగా సుఖ సంతోషాలతో జీవనం సాగించడానికి చూచి, ప్రశంసించే ఒక ఆదర్శ సంస్థగా ''భారత సైనిక దళం'' ఉన్నదని ఆయన అన్నారు.

గత సంవత్సరంలో అనేక అధునాతన ఆయుధాలను భారత సైనికదళం సంపాదించిందని, ఆధునికీకరణ విధానం సాగుతున్నదని, వసతి సదుపాయాలు మెరుగుపడ్డాయని, సైనిక దళంలో అందరు అధికారులకు రిటైర్‌మెంట్ గ్రాట్యుటీని మంజూరు చేశారని ఆయన చెప్పారు.

నేడే నాగాలాండ్, మిజోహిల్స్, కాశ్మీర్‌లలో కంటోన్మెంట్లు నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతించిందని, ఆయన చెప్పారు. పెరేడ్‌ను తనిఖీ చేసిన పిమ్మట 26 మంది సైనికాధికారులకు సేవా పతకాలను, వివిధ రంగాలలో విశిష్టమైన సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవా పతకాలను 19 మందికి ఆయన బహూకరించారు.

'అణ్వస్త్రాల ఉత్పత్తి అవసరం'

జనరల్ జె. ఎన్. చౌదరి ప్రకటన

న్యూ ఢిల్లీ, జనవరి 15: అణ్వస్త్రాలను ఇండియా ఉత్పత్తి చేయకపోవడంవల్ల, రాజకీయంగా, సైనికంగా ఇండియా చాలా వెనుకబడగలదని సైనికదళ సిబ్బంది మాజీ ప్రధానాధికారి జనరల్ జె. ఎన్. చౌదరి నిన్న ఇక్కడ వివరించారు.

''1970 లో జాతీయ రక్షణకు సంబంధించిన ఇండియా సమస్యలు'' అనే అంశంపై నిన్న ఇక్కడ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తూ జనరల్ చౌదరి పై విధంగా అన్నారు.

అణ్వస్త్ర రంగంలో ప్రవేశించడానికి సంబంధించి తుది నిర్ణయం గైకొనవలసింది ప్రభుత్వమే—నని ఆయన చెప్పారు. అణ్వస్త్ర దాడికి వ్యతిరేకంగా రక్షణకై ''రక్షణ సహాయ ఒడంబడిక'' కుదుర్చుకొనాలని తాను ఎన్నడూ సూచించలేదని జనరల్ చౌదరి చెప్పారు.

జాతీయ సమైక్యత విషయమై ప్రస్తుతం దిక్కు పరిస్థితి ఉత్పన్నమైన దృష్ట్యా పరిపాలనా యంత్రాంగంలో అనిశ్చిత పరిస్థితి దృష్ట్యా దేశంలో అణ్వస్త్రాలను ఉత్పత్తి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదని జనరల్ చౌదరి ఉద్ఘాటించారు.

అణ్వస్త్రాలను లభ్యం చేసుకొనడం వల్ల శత్రువుకు వ్యతిరేకంగా ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంపొంద గలదని, పరిపాలనా యంత్రాంగం నిర్వహణలో ప్రభుత్వాన్ని పటిష్ఠం గావించ గలదని ఆయన సూచించారు.

పౌరులతో సైనిక సిబ్బందిని సమైక్యం గావించడానికై, పౌర పరిపాలన శాఖ ఉద్యోగాలలో రక్షణ సిబ్బందిని ఎక్కువగా నియమించాలనికూడా జనరల్ చౌదరి సూచించారు.

శ్రీ రమణుడు అవతారమూర్తి

జయంతి సభలలో ప్రశంస

గుడివాడ, జనవరి13: ''శ్రీ రమణమహర్షి అవతారమూర్తి ముఖ్యంగా ఈ యుగధర్మాన్ని గుర్తెరిగి బోధించిన సద్గురువు. శ్రీ రమణుడు సమస్త వేదాంత సారాన్ని 'నేనెవడ.?' అన్న ప్రశ్నలో ఇమిడ్చి సర్వులకు బోధించారు శ్రీవారి దర్శన మాత్రంతోనే పూర్తిగా మారిపోయిన వారెందరో ఉన్నారు. పాశ్చాత్య దేశాలపై యిప్పుడు శ్రీరమణుని ప్రభావం విశేషంగా పని చేస్తోంది.'' అంటూ యీనెల 10,11 తేదీలలో శ్రీ ప్రణవాశ్రమంలో జరిగిన శ్రీ రమణజయంతిఉత్సవాలలో ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు ప్రసంగించారు.

ఈ జయంతి ఉత్సవాలకు ఆంధ్రదేశం నలుమూలల నుండి భక్తులుహాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రమణజయంతి ఉత్సవాలు రాష్ట్ర స్థాయిలో జరగడం ఇదే మొదటి సారి.

శ్రీ కృష్ణభిక్షు ప్రసంగిస్తూ శ్రీరమణ మహర్షి సాక్షాత్తు కుమారస్వామి అవతారమని లోకాన్ని తరింపజేయటానికి దివినుండి భువికి దిగివచ్చిన దివ్యమూర్తి—అని శ్రీరమణ స్మరణముక్తికి చాలునని ప్రసంగించారు.

శ్రీ తూములూరి లక్ష్మీనారాయణ (జాగృతి సంపాదకులు) ప్రసంగిస్తూ శ్రీ రమణుడు అపూర్వమైన అవతారమని తల్లికి తన ఆత్మశక్తితో మోక్షాన్ని అనుగ్రహించారని ప్రసంగించారు.

'ఉపనిషత్‌బ్రహ్మ' శ్రీ రామతీర్థ స్వామి శ్రీ తాడిమళ్ల జగన్నాథస్వామి, శ్రీ కొత్తపల్లి రామమూర్తి, శ్రీ నారాయణానందస్వామి — మొదలైన ప్రముఖులు ప్రసంగించారు. శ్రీ రాయిడి వాగేశ్వరరావు మహాకవి చలం రచించిన 'సుధ' కావ్యాన్ని గానం చేశారు.

ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ టి.వి.శర్మ స్వాగతం చెప్పారు. విజయవాడవాస్తవ్యులు శ్రీ కె. వి. నారాయణరావు, కృపావేదిక, కోడూరువారు ప్రముఖులను పండిత శాలువాలతో సన్మానించారు. శ్రీ నారాయణరావు శ్రీ రమణాశ్రమ నిర్మాణానికి రూ 1,116—లు శంగా వాగ్దానం చేశారు. చిరంజీవి కుందేటి మురళీధర్ అరుణగిరి నవనాటకం తయారు చేసి సభలో ప్రదర్శించారు.

లోక్‌సభకు శ్రీ సి వి. కె. రావు పోటీ

కాకినాడ, జనవరి 15: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో కాకినాడ నియోజకవర్గం నుంచి తాను పోటీచేయ బోతున్నానని శాసనసభ్యుడు శ్రీ సి. వి. కె. రావు తెలియ జేస్తున్నారు.

అవకాశవాదం, కులతత్వం దేశంనుంచి పారద్రోలేందుకు ప్రజలు జరుపుతున్న ఈ పోరాటంలో తాను పాల్గొనటం తన బాధ్యత అని భావించి ఈసారి లోక్‌సభకు పోటీచేస్తున్నానని వాస్తవిక ప్రజాస్వామ్య, సామ్యవాద పక్షాలు వ్యక్తులు శాంతియుతంగా జరిగే ఈ పోరాటాన్ని బలపరచడానికి ఉత్తను పార్లమెంటరీ పద్ధతిని నెలకొల్పడానికి సహాయపడాలని శ్రీ రావు విజ్ఞప్తి చేశారు.

వారణాసి సంఘటనలపై న్యాయ విచారణకు యు.పి. నిర్ణయం

లక్నో, జనవరి 15: జనవరి 11 న, ఆటుపిమ్మట వారణాసిలో జరిగిన సంఘటనలపై న్యాయవిచారణ జరిపించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిన్న నిర్ణయించింది.

ఈ దర్యాప్తు జరపడానికి తగిన అధికారి పేరును సూచించవలసిందిగా హైకోర్టును ప్రభుత్వం కోరింది.

ఇటీవలి అల్లర్లతో ఉద్రిక్తమైన పట్టణ పరిస్థితి రానురాను మెరుగుపడుతున్నట్లు, కర్ఫ్యూను కూడా సడలించ వచ్చునని తెలిసింది. మకర సంక్రాంతినాడు ఉదయం రెండు గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. నగరంలో నిన్న ఎట్టి అవాంఛనీయ సంఘటన జరగలేదు.

మొత్తం 650 మంది అరెస్టు

సంఘటనలకు సంబంధించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనడం దృష్ట్యా నిన్న వందమంది అరెస్టు కావడంతో, నిర్బంధంలోకి తీసుకొన్నవారి సంఖ్య 650 కి పెరిగింది.

బెనారస్ హిందూ యూనివర్శిటీని నిరవధికంగా మూసివేసిన అనంతరం 5 వేల మంది విద్యార్థులు తమ హాస్టళ్లను విడిచి ఇళ్లకు వెళ్లారు. సంస్కృత యూనివర్శిటీ, కాశీ విద్యాపీఠం కూడా నిరవధికంగా మూసివేయబడ్డాయి.

13 వ తేదీ రాత్రి ఆసుపత్రిలో మరొక వ్యక్తి మరణించడంతో జనవరి 11 న జరిపిన కాల్పులలో మృతుల సంఖ్య 12 కు పెరిగింది.

RAJASTHAN STATE LOTTERIES
13-1-1971 తేదీన జరిగిన డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం. A-203494
4 బహుమతులు: ఒక్కొకటి రు. 500— B-090358 C-342101 D-243500 E-085510
20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లున్నవున్న టిక్కెట్లకు.
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

గొప్ప అవకాశం



హెచ్. ఎం. సి బాండ్ సా / ట్రాలీ మెషిన్లు పూర్తి ఉడ్ వర్కింగ్ మెషినులు అన్ని సైజులవి రెడీ స్టాకు నుంచి లభించును. వాయిదా పద్ధతి కూడా ఏర్పాటు చెయ్యబడగలదు. బ్యాంకుల నుంచి, ప్రభుత్వ శాఖలనుంచి, ప్రంచేట్ పర్ద్యాల నుంచి ఋణాలు కూడా ఏర్పాటు చెయ్యబడును.
సంప్రతించండి :
హిందూస్తాన్ మెషిన్ క్రాఫ్ట్
286, లింగిచెట్టి వీధి, మద్రాసు - 1.
(బ్రాంచీలు కోయంబత్తూరు, బెంగుళూరు)
1A

సీలు వేసిన టెండర్లు

ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆజమాయిషీలోని 'స్టెన్ వేర్ ఫ్యాక్టరీ' కొనుగోలుకు సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి. ఈ యూనిట్‌ను క్రింద పేర్కొన్న షరతులలో దేని క్రిందనైనా కొనవచ్చును.

ఏ) పూర్తిగా కొని వేయుట.
బి) వాయిదా పద్ధతిని కొనుట.
సి) లీజు తీసుకొనుట.
డి) జాయింట్ వ్యాపారంగా నడుపుట.

1. టెండరు ఫారములు 25—1—1971 నుంచి 10—2—1971 తేదీ మ. 2—00 గం. ల వరకు విక్రయించబడును.
2. టెండర్లు స్వీకరించడానికి తుది తేది అయిన 11—2—71 నాడు మ. 3 గం.ల లోపుగా గాని, అంతకు ముందే గాని చేరవలెను. టెండర్లను మేనేజింగ్ డైరెక్టర్ 11—2—1971తేదీ మధ్యాహ్నం 3—30 గంటలకు తెరుస్తారు.
3. ఆసక్తి కలవారు కార్పొరేషన్ రిజిస్టర్డు ఆఫీసు నుంచి నిర్ణీతమైన టెండరు ఫారాలను పొందవచ్చును.
టెండరు ఫారాలు కోరే దరఖాస్తులతో పాటు రు. 7.50 (వాపసు ఇవ్వబడదు) మనియార్డరు, బ్యాంకు డ్రాఫ్టు, పోస్టల్ ఆర్డర్లలో దేనిద్వారానైనా మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర తీసుకొని దరఖాస్తుకు జతపరచి పంపవలెను.
4. కొనగోరినవారికి ఫ్యాక్టరీని అక్కడియంత్రాలను, పరికరాలను, ఇతర ఆస్తులను తనిఖీ చెయ్యడానికి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చబడును. ఇతర వివరాలకు ఫ్యాక్టరీ ఆఫీసర్ ఇన్‌చార్జిని కలుసుకొనవలసినదిగా కోరబడుతున్నారు.

వ. నం.	యూనిట్ పేరు చిరునామా.	ఉత్పత్తి చేసే వస్తువులు.
1.	స్టెన్‌వేర్ పైపు ఫ్యాక్టరీ, రాజమండ్రి—2 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.	స్టెన్‌వేర్ పైపులు స్పెషల్స్

[సం] ఖాదర్ అలీఖాన్,
మేనేజింగ్ డైరెక్టర్.
ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్.
Grams. 'APSIDCORP' ఫోన్: 33997 34859 35311
రిజిస్టర్డు ఆఫీసు: బి—1—174 ఫతేమైదాన్ రోడ్, హైదరాబాద్—4.
KIRON

జలుబులు, ఫ్లూను గూర్చిన ముఖ్య విషయాలు వాటిని ఎదుర్కొను విధములు

"అనాసిన్ ఎంతో సహాయంగ ఉంటుంది" అంటున్నారు నర్స్ ఏంజెలా ఫెర్నాండెస్

సంక్రమణ : జలుబులు, ఫ్లూ ఉన్న మనిషినుండి గాలిలో కొనిపోబడు విషపు నీటి (వైరస్) తుంపరులవల్ల జలుబులు, ఫ్లూ వసాయి. మామూలుగ ఈ వైరసులను ఎదిరించు శక్తి మీ శరీరమునకు ఉన్నది. అయితే, అతి ప్రయాస, లేక శోషణ దాలిమి వలన మీ శరీరము బలహీనమయి, రోగమును అడ్డుకొనే దాని శక్తి తగిపోతుంది.

లక్షణాలు : తల భారము, తలనొప్పి, కారెడు ముక్కు జలుబుకు ప్రథమ చిహ్నాలు. సుమారు 18 మంది 72 గంటల లోపున ముక్కులోనుండి చిక్కని, పసుపురంగు స్రవణము ఆరంభమవుతుంది.

ఓమటబోయుట, లేక వణకుట సాధారణంగ ఫ్లూ వస్తుందని హెచ్చరించు లక్షణాలు. దీని తరువాత అలుపు, బలహీనత, ఒడలంతా నొప్పులు, ఆకలి లేమి, మాంద్యము తలనొప్పిచలి రాగలవు. పొడి దగ్గు, లేక గొంతుకనొప్పికూడ ఉండవచ్చును.



జలుబులు, ఫ్లూయొక్క నొప్పులు, బాధలనుండి శీఘ్రంగ నివారణ ఇచ్చే శక్తిగలది అనాసిన్, అంటున్నారు నర్స్ ఏంజెలా ఫెర్నాండెస్. "పైగా, పిల్లలకుకూడా అది ఎంతో నమ్మకమైనది." అని అంటున్నారు ఆమె.

కోలుకొనుట : సాధారణంగ, 2 లేక 3 రోజులలో మీరు కోలుకొంటారు. కొన్ని సమయాలలో, కోలుకొనుటకు ఇంక ఎక్కువ కాలం పట్టుతుంది.

చిక్కులు : వెంటనే నివారించక పోతే, ఫ్లూ న్యుమోనియాకు, శ్వాస మార్గపు పై భాగములలో, చెవులలో, ఊపిరితిత్తులలో రోగ సంక్రమణకు దారి తీస్తుంది ఫ్లూ వచ్చినా, ముమ్మరమైన జలుబు చేసినా మీ డాక్టరు దగ్గరకు వెళ్ళండి.

మాపు (ఇమ్యూనిటీ) లేదు : తగు శ్రద్ధ తీసుకొనని యెడల, జబ్బు మళ్ళీ ముమ్మరించే అవకాశము ఉన్నది. తరువాతి శాకుదలలు తీవ్రంగా ఉంటాయి

మీరు ఏమి చేయవలెను :

1 మీ ఇంటిలో ఎవరికైనా ముమ్మరమైన జలుబు, ఫ్లూ ఉంటే, అతడు పడకలో ఉండి విశ్రాంతి తీసుకొనవలెను. వీలైనంతవరకు, అతడు ఇతరులనుండి వేరుగా ఉండవలెను. అతని బట్టలను—ముఖ్యంగా రుమాళ్లను, పరుపులను—అతడు కోలుకొన్న తరువాత క్రిమినాశక మందులో శుభ్రపరచవలెను.
2 గదులను గాలికి తెరవగా ఉంచండి.
3. రోజుకు కనీసం రెండు తడవలు ఆంటిసెప్టిక్ ద్రవముతో, లేక, ఉప్పు నీళ్ళతో గొంతు కడుగుట ఉపయోగకరము.
4. పొంగబెట్టిన నీళ్ళనే త్రాగండి. వేరే పానీయములు కూడా, ముఖ్యంగా నారింజ లేక నిమ్మ రసము, ఎక్కువగా త్రాగండి. పుష్టికర ఆహారములను తినండి. ప్రయాస పడవద్దు. వీలైతే, అదనంగా విశ్రాంతి తీసుకోండి.

అనాసిన్ మీకు సహాయం చేయగలదు :

అనాసిన్ జలుబు, ఫ్లూయొక్క నొప్పులను నివారించి. జ్వరాన్ని తగ్గిస్తుంది. అనాసిన్ శక్తి గలది—ప్రపంచమంతటా డాక్టర్లు సిఫారసు చేయు నొప్పి నివారిణి అనాసిన్‌లో ఎక్కువగా ఉన్నది. అనాసిన్ నమ్మకమైనది—డాక్టర్లు ఇచ్చే మంచి మందువలె అది సంతులితము చేయబడిన సమ్మిశ్రణము. జలుబు, ఫ్లూలయొక్క మొదటి హెచ్చరిక లక్షణాలు కనబడగానే, అనాసిన్ కొంచెం నీళ్ళతో రోజులో నాలుగు సార్లు తీసుకోండి.

శక్తిగల, నమ్మకమైన
అనాసిన్



భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే నొప్పినివారిణి
4 విధాలుగా పనిచేస్తుంది
Regd. User of TM: Geoffrey Manners & Co., Ltd.



అధికారం పొందిన డీలర్లు : భోన్‌గిర్ : గజేంద్ర అండ్ రవీంద్ర : చీరాల : యునైటెడ్ ఎలెక్ట్రిక్ ఏజెన్సీస్. హిందూపురం స్వామి ఏజన్సీస్: కాకినాడ: చౌదరి అగ్రికల్చరల్ ఏజెన్సీస్: నారాయణపేట : యునైటెడ్ ఎలెక్ట్రిక్ ట్రేడింగ్ కార్పొరేషన్: నంద్యాల: ప్రభాకర్ ఎలెక్ట్రికల్స్, నరసన్నపేట: టి. వి. కె. బ్రదర్సు: నిడదవోలు : శ్రీ వేణుగోపాల్ ఇంజనీరింగ్‌కో. నిజామాబాద్: అశోక్ ఆటో వెహికల్స్, ఒంగోలు: ఆంధ్రా ట్రేడింగ్ కంపెనీ, రాజమండ్రి: చౌదరి అగ్రికల్చరల్ ఏజన్సీస్. సికింద్రాబాద్ : ఇంజనీరింగ్ సేల్స్ అండ్ సర్వీస్ కార్పొరేషన్. పట్నీ అండ్‌కో లిమిటెడ్. సిద్దిపేట : పెనిసెట్టి ఇంజనీరింగ్ కంపెనీ, తిరుపతి : యునైటెడ్ ఎలెక్ట్రిక్ కో. విజయవాడ : శ్రీ గురుదత్త ఎలెక్ట్రికల్స్. విజయనగరం: ది సన్ ఇంజనీరింగ్ కంపెనీ.

విశిష్టతను కోరువారందరూ
పిరమిడ్ పోర్టులాండ్ సిమెంటునే
ఎన్నుకొనుటకు మూడు ముఖ్యకారణాలు

త్వరితంగా అతి బలిష్ఠతతోపాటు అత్యధిక శాశ్వత దృఢత్వం.
పిరమిడ్ పోర్టులాండ్ సిమెంటు ఎక్కువ దృఢత్వము కలిగిన సిమెంటు. అందువలన చాల పొదుపైనది. I.S.I (ప్రభుత్వము)వారు నిర్దేశించిన మూడు మరియు ఏడు రోజుల కనీసపు ఒత్తిడి శక్తికి రెండు రెట్లు అధిక శక్తిని కలిగి యుండుటవలన, తక్కువ సిమెంటు వాడడంతో మీ నిర్మాణ వ్యయమును తగ్గించుకొని ఎక్కువ ప్రయోజనం పొందండి!

శీఘ్రకాలంలో చట్రముల (షట్టరింగుల) విడుదల
పిరమిడ్ సిమెంటుతో అతి శీఘ్రకాలంలో అత్యంత దృఢత్వమును పొందుటవలన చట్రములను (షట్టరింగులను) తొందరగా విడుదల చేయవచ్చును. తద్వారా నిర్మాణ కాలవ్యవధి ఎంతో తగ్గుతుంది ప్రీకాస్ట్ కాంక్రీటు పనులకు పిరమిడ్ సిమెంటు ఆదర్శప్రాయమైనది.

సాటిలేని నాణ్యత
మెగ్నీషియం అతి తక్కువగా వుండటం. తయారీలో రసాయనిక నియంత్రణ, కిల్నులలో బాగా కాల్చబడటంవల్ల పిరమిడ్ సిమెంటుకు విశిష్టమైన నాణ్యత చేకూరుచున్నది. పిరమిడ్ సిమెంటు వాడితే మీ నిర్మాణములు బీటలు, పగుళ్లు లేకుండా అందంగా వుంటాయి.

ఎల్లప్పుడూ పిరమిడ్ సిమెంటునే వాడండి! అంతర్నిర్మితమైన దృఢత్వమునకు, పొదుపుకు పిరమిడ్ పెట్టినది పేరు

తయారుచేయువారు: పాణ్యం సిమెంట్స్ & మినరల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిమెంటునగరు P.O. బుగ్గాని పల్లి R.S. కర్నూలు జిల్లా. (A.P.)
ఉచిత సాంకేతిక సలహాలకు: సిమెంట్ సర్వీస్ బ్యూరో "ది గ్రోవ్", తేనాంపేట (మద్రాస్-18 కు వ్రాయండి)

ఎన్నికైన క్రొత్త ఫీట్లు ఇప్పుడు ప్రదర్శించబడుచున్నవి.

గ్రేట్ ఓరియంటల్ సర్కస్



విశాఖపట్టణం-మహారాణిపేటలో
(ఫోన్: 5241)
రోజూ 3 ఆటలు
మ॥ 2-45, సా 6,
రాత్రి 9-15 గం॥కు
స్పెషల్, 1 వ క్లాసుకు ప్రతిరోజూ
ఉ॥ 8 నుండి 11-30 వరకు
అడ్వాన్సుగా టిక్కెట్లు అమ్మబడును.
18-1-71 న సా 6 గం॥ ఆటతో
విశాఖపట్టణం ప్రదర్శనలు
సమాప్తి

క్రీడాలోకం

జాతీయ బాల్‌బాడ్మింటన్ సమాప్తి

గుడివాడ, జనవరి 15: ఇక్కడ మునిసిపల్ హైస్కూలు గ్రౌండులో ఆంధ్ర బాల్ బాడ్మింటన్ సంఘంవారిచే నిర్వహించబడిన 16 వ జాతీయ బాల్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ విజయవంతముగా నిన్న ముగిసినవి

తమిళనాడు సీనియర్స్‌లో, ఆంధ్ర బాలురలో, మైసూరు మహిళల చాంపియన్‌షిప్స్ సాధించాయి

సీనియర్లలో నిన్న ఉదయం జరిగిన పోటీలో రైల్వేస్, ఆంధ్రను ఓడించగా, సాయంత్రం మైసూరు, హైదరాబాద్‌ను ఓడించగా, రైల్వేస్, ఆంధ్ర, మైసూరు, హైదరాబాద్‌కు 2, 3, 4, 5 స్థానములు దక్కినవి

ఆంధ్ర రైల్వేస్ పోటీలో, ఆంధ్రజట్టులోని లోపం మరొకసారి స్పష్టమయింది రైల్వేస్ సెంటర్ కరీం,బ్యాక్స్ నిత్యానందం, సత్తార్ త్రయం అఫెన్సు ఆడకల్గారు. ఆంధ్రఫ్రంట్స్ తికమక పడ్డారు భావన్నారాయణ, ఖాన్ తమకు తామే అఫెన్సుకు అవకాశములు తెచ్చుకోవలసి వచ్చింది. ఆంధ్ర జట్టులో తగు దిట్టమగు మార్పు చెయ్యకపోతే, తిరిగి చాంపియన్‌షిప్ సాధించటం కష్టమని తోస్తుంది.

నిన్న సాయంత్రం జిల్లాకలెక్టరు శ్రీ సి. యస్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో వారి సతీమణి శ్రీమతి మణి శాస్త్రి బహుమతి ప్రదానం చేశారు బాల్ బాడ్మింటన్ ఫెడరేషన్ ప్రముఖ వెటరన్స్ శ్రీ రామారావు (ఏలూరు), సంతానస్వామి స్థానిక అభిమానులు, బాల్ బాడ్మింటన్‌కు శ్రీ రామమోహనరావు చేస్తున్న సేవకు గుర్తింపుగా సన్మానం ఘనంగా చేశారు (పాండిచ్చేరి) సన్మానించింది

ఈ సంవత్సరపుల పోటీలో చూపిన ప్రతిభమేర ఈ క్రిందివార్కి వారు ఆడిన పొజిషన్లలో ఉత్తములుగా "స్టార్ ఆఫ్ ఇండియా" అవార్డులు ఇవ్వబడినవి.

పురుషులు. ఇక్బల్, సుధాకర్, పద్మకుమార్, కలీల్, ఖాన్

బాలురు: చర్లీ, సోసురజ్, ఎలేషియస్, రంగనాధన్, రవిప్రసాద్

మహిళలు: నిర్మల, కుమారి రేఖా, శాంతా రామమూర్తి, జయమ్మ, రోహిణి జోషి.

(ఫ్రంట్స్, సెంటర్, బ్యాక్సు క్రమంలో పై పేర్లు ఉదహరించబడినవి)

ఆంధ్రసంఘం కార్యదర్శి శ్రీ అడుసుమిల్లి రామమోహనరావు వందన సమర్పణ చేశారు.

ఈసారి చాంపియన్ షిప్స్‌లో 1958 లో త్రివేంద్రంలో గెల్చిన తర్వాత, తమిళనాడు చాంపియన్‌షిప్ గెల్వటం ముఖ్యవిశేషం. గత 2 ఏండ్లుగా వర్ధమాన ఆటగాడుగా కన్పించిన రైట్‌బ్యాక్ ఖలీల్ ఈ పోటీలలో స్వైరవిహారం చేసి, బంతిని కొట్టడంలో నాదం వినిపించాడు ప్రతి పోటీలో అతనిదగ్గరకు బంతి రాగానే హర్షధ్వానాలు వినిపించేవి. వాటికి తగ్గట్టు అతడు ఆడాడు. కోర్టులో వెనుకవ్రక్క వేగంగా కదిలి రెండు బ్యాకులుగా ఒక్కడే ఆడి, మరింత ప్రశంస అందుకొన్నాడు రైల్వేస్‌లో నిత్యానందం, కరీం, ఆంధ్రలో భావన్నారాయణ, ఖాన్, మైసూరులో యస్ యల్. నారాయణ, రాధాకృష్ణమూర్తి (పంతులు) బాగా ఆడారు. మహిళల స్థాయిలో కొంత మార్పు కన్పించినా ఇంకా పేలవస్థాయి దాటలేదు. ఆంధ్ర బాలురలో 15 వ పరుస గెలుపు సాధించి రాష్ట్రంలో ఈ ఆట పురోభివృద్ధి సూచించింది అయినా, పైచెప్పిన వారి స్థాయి అందుకొనే సామర్థ ఏ జూనియర్‌లోనూ కన్పడలేదు దీని విషయమై అన్నిరాష్ట్రాల వారు శ్రద్ధ వహించాల్సిన అవసరం కన్పడింది

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం

సిడ్నీ, జనవరి 15 నిన్న ఇక్కడ ముగిసిన 4 వ క్రికెట్ టెస్టులో, ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను 299 పరుగుల తేడాతో సులభంగా ఓడించింది. ఈ ఓటమి ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో తీవ్ర సంచలనం కల్పించ కలదు బౌలింగ్‌లో ఇంగ్లండ్‌కు కల ఆధిక్యం స్పష్టమయింది ఫీల్డింగు బవులర్లు, విజయ సారధులని మరొకసారి ఋజువయింది. స్నో ప్రపంచ మేటి ఫాస్టు బౌలరని చెప్పవచ్చు.

స్కోరు. ఇంగ్లండ్: 332, 319 (5 వికెట్లకు ముగింపు)
ఆస్ట్రేలియా: 236, 116 (లారీ 64 నాట్ అవుట్.)

ఈ ఓటమి తర్వాత 5 వ టెస్టుకు ఆస్ట్రేలియన్ జట్టులో రెండు మార్పులు చేయబడినవి ఫాస్టు బౌలర్లు మెకంజీ, కన్నోలి బదులు డంకన్ (క్వీన్సులాండ్) ఓకీఫ్ (న్యూసౌత్‌వేల్స్ స్పిన్నర్) జట్టులోకి తీసుకురాబడ్డారు.

ఇతర వార్తలు

బొంబాయిలో జరిగిన రోవర్సు కప్పు ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనలులో మోహన్ బగన్ (కలకత్తా) బొంబాయి లీగ్ చాంపియను మహేంద్ర, మహేంద్రను 1—0 గోలుతో ఓడించి ట్రోఫీ సాధించారు. మొదటిసారి ఈ పోటీ సమమయింది. గత సంవత్సరం ఈస్ట్ బెంగాల్ గెల్చింది.

ఫిరంగిపురములో జరిగిన గుంటూరుజిల్లా సెకండరీ స్కూల్సు క్రీడోత్సవంలో హిందూ కాలేజి స్కూల్‌విద్యార్థి మహ్మద్ షంషీర్ గోల్డ్ మెడల్ గెల్చుకున్నాడు. సెయింట్ పాల్స్ హైస్కూలు చాంపియన్‌షిప్ షీల్డ్, సి అప్పిరెడ్డి (పాల్స్ విద్యార్థి) ఎస్సోసియేషన్ మెడల్ సాధించారు.

ఇప్పుడు ప్రతివారూ కోరుతున్నది

POP POP POP POP POP POP POP POP POP POP POP POP

కారణం POP చైనా గ్రాస్‌తో తయారుచేసిన జెల్లీలు రుచికరంగా వుండడమే
ఇది క్రొత్తది
శాకాహారం
పొడికూడా దొరుకుతుంది

పంపిణీదార్లు:
మెస్సర్స్ ఇండోకెమ్ ప్రై లి
బొంబాయి-కలకత్తా-ఢిల్లీ-మద్రాసు-నాగపూర్-సికింద్రాబాదు-కాన్పూర్-అహమ్మదాబాద్
ఉత్పత్తిదారులు:
మెస్సర్స్ సెల్యులోజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా లి.

అన్ని ప్రొవిజన్ స్టోర్సులోను లభించును.

దేవుడా! అవసరానికి చిన్న అబద్దం ఆడాను. ఏమనుకోవద్దూ! దేవుడా! నీకు అనంతరూపాలు అందులో మా రాముడు ఒక రూపం. నువ్వు కనుపించని దేవుడివి మా రాముడు కనుపించి కానులిచ్చే దేవుడు.

ఈ డబ్బు మనిషిని 'ద్రోహి' చిత్రంలో చూడండి!

న్యూస్‌పేపరు ఏజంట్లు కావలెను

మల్టికలర్ ఆఫ్‌సెట్‌లో ముద్రించబడే ఒక తెలుగు సచిత్ర వారపత్రికకు
ఆంధ్రప్రదేశ్ అంతటా ఏజంట్లు కావలెను
సుస్థాపితులైన న్యూస్ ఏజంట్లు దయ వుంచి వ్రాయండి.

సర్క్యులేషన్ ప్రమోషన్ మేనేజర్,
మెసర్స్ న్యూస్‌పేపర్స్ అండ్ పీరియాడికల్స్
బసవన్‌గుడి పోస్టు,
బెంగుళూరు-4

సామాన్య చర్మ వ్యాధులకు నివారిణి
వయోఫార్మ్ క్రీమ్
CIBA
CIBA/VIO 69 TL

శ్రీహరి సాహిత్య పోటీ నెం. 1

ఫలితము (జవాబులు)

నెం	సరియైన పదము	రచన పేరు	పేజీ నెం.	రచయిత (త్రి) పేరు
1	ప్రభుత్వం	ఈ నాగరికత	120	చందూర్
2	నిజం	సర్వోదయము	70	గాంధీజీ (శ్రీ మానికొండ సత్యనారాయణ శాస్త్రి)
3	భావిస్తారు	నా మతము	287	గాంధీజీ (మల్లవరపు విశ్వేశ్వరరావు)
4	మంచిగా	జీవితం	158	చందూర్
5	స్వేచ్ఛ	సాహితీలత	196	ఘట్టి ఆంజనేయశర్మ
6	రోషంతో	ఈ నాగరికత	133	చందూర్
7	మరపు	మాట—మన్నన	15	గొర్రెపాటి వెంకటసుబ్బయ్య
8	ఘనత	సాహితీలత	181	ఘట్టి ఆంజనేయశర్మ
9	ద్వేషం	ఆహుతి	68	డి శోభారాణి
10	చిరునవ్వు	మాట—మన్నన	15	గొర్రెపాటి వెంకటసుబ్బయ్య
11.	నిజాయితీ	సాహితీలత	20	ఘట్టి ఆంజనేయశర్మ
12.	మనసు	జీవితం	158	చందూర్

విజేతల పట్టిక 10 రోజులలో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడును
సాహిత్య పోటీ నెం 2— రు 25,000 — (లఘు కూపను— రు. 6,000)
ఆధారములు ఆరు మాత్రమే)
ముగింపు తేది 13—2—71, ఫలితాలు. 16—2—71
సాహిత్య పోటీ నెం. 2 ప్రవేశ పత్రములు కావలసినవారు 35పై. పోస్టేజి స్టాంపులు పంపండి.

సాహిత్య పోటీలలో మేటియైనదని ప్రారంభ దశలోనే పలువురిచే ప్రశంసింపబడినది (ఆంధ్ర భూమిలో ఫలితములు ప్రకటించనందుకు విచారిస్తున్నాము)

అడ్రసు:—
శ్రీహరి ట్రేడర్స్ (రిజిస్టర్డు)
3—4—458, బర్కత్‌పుర, హైదరాబాద్—27

రు. 42,500
విలువగల బహుమతులు



గ్లాక్సోస్-డి
అసలు పెట్టె ఏది? పోటీ

పాల్గొనటం వేడుక! చేరటం తేలిక! 515 నగదు బహుమతులు!

మీరు చేయ వలసిందల్లా ఇంతే. మీకు దగ్గర్లో ఉన్న దుకాణంలో ఒక ప్రవేశ పత్రం తీసుకోండి. దాని మీద, గ్లాక్సోస్-డి పెట్టె యొక్క 6 బొమ్మలున్నాయి. అవి అన్నీ ఒకటి గానే కనిపిస్తాయి. కాని, వాటిలో ఒక్కటే అసలు గ్లాక్సోస్-డి పెట్టె యొక్క బొమ్మ. మిగిలిన వాటిలో చిన్న చిన్న తప్పులున్నాయి. సరైన పెట్టె ఏదో కనుక్కోండి. తరువాత, గ్లాక్సోస్-డి గురించి ఒక వాక్యం వ్రాయండి (ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు భాషలలో దేనిలోనైనా). మీకు ఒక చక్కని నగదు బహుమతి రావచ్చు. ప్రతి భాషకు వేరు వేరుగా బహుమతులున్నాయి. మొత్తం 515 బహుమతులు! ఆలస్యం చేయకండి. ఈ రోజే ప్రవేశ పత్రం తీసుకోండి.

చలికాలంలో వెచ్చదనానికి గ్లాక్సోస్-డి
dCA/GL/14A TEL

ఉషా

డీజిల్ ఇంజను పంపు సెట్టుతో మీ పొలములో బంగారం పండించండి



"ఉషా" 5, మరియు 6.5 హార్స్ పవర్ 1500 ఆర్.పి.యమ్. నిలువు, నీటి చేత చల్లబడే డీజిల్ ఇంజన్ పంపు సెట్లు "ఉషా" మరియు ఇతర స్టాండర్డు సైజు పంపులకు కూడా ఉపయోగపడును.

ప్రభుత్వము వారిచే ఆమోదింపబడినది

ఆంధ్ర ప్రదేశ్‌లో తయారు చేయబడినది.

US787TLA

తలనొప్పా? ఫ్లూ?
శాలోఫెన్
బాధానివారిణి మాత్రలు
చప్పున, చల్లగా మీ బాధని పోగొడ్తాయి



శాలోఫెన్
ఉన్నచోట బాధ ఉండదు

శాలోఫెన్ మాత్రలు ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. తలనొప్పి, పంటినొప్పి, జ్వరలక్షణాలు, కండరాలనొప్పి - వీటికి శాలోఫెన్ వాడిచూడండి. శాలోఫెన్ మాత్రలు పెద్దవి, గుణంలోకూడా గొప్పవి. శాలోఫెన్ మాత్రల తయారుకి వాడబడే ఉత్తమ ఔషధోత్పత్తి ప్రమాణాలు ప్రపంచమంతటా డాక్టర్లు సిఫారసు చేసేవే.

ఇదే అమృతాంజన్ లిమిటెడ్ వారి తయారింపే అని గుర్తు ఉంచుకోండి.

అమృతాంజన్ లిమిటెడ్ మద్రాసు-4

FDSAS1081TEA

ఐయొడెక్స్®
నిజమైన ఉపశమనానికి
బెణుకులు, వాపులు తగ్గడానికి

■ నిజంగా బాధను నివారిస్తుంది
■ వాపులు తీసివేస్తుంది
■ దెబ్బతిన్న గ్రంధులను బాగుచేస్తుంది

ఐయొడెక్స్ ఏ విధంగా నిజంగా ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంలో ఏ భాగమైనా వాచినా, దెబ్బతగిలినా, వ్యాధిగ్రస్తమైనా ఆ భాగం బాధ పెట్టడమే దానికి గుర్తు. పెయిన్ బామ్‌లు వాడావు అన్నీ తాత్కాలికంగా మాత్రమే ఆ భాగంలో బాధను అడిచి పెట్టగలవు. శాస్త్రీయ పద్ధతులపై తయారుచేయబడిన ఐయొడెక్స్ ఒక్కటి మాత్రమే ప్రత్యేకమైన ఔషధులను కలిగివున్నందున బాధనుగాని, వాపునుగాని, దెబ్బతిన్న గ్రంధులనుగాని వెనువెంటనే ఉపశమింప చేస్తుంది.

దీనిని తయారుచేయడానికి ఉపయోగించిన ప్రత్యేకమైన అంజనం పై చర్మాన్ని చల్లపరిచి. మృదుత్వం చేకూర్చడమేగాక. చర్మం లోపలికిపోయి గ్రంధులలోనికి చొచ్చుకొనిపోతుంది

ఈ విధంగా లోపలికంటా పోయిన రిసబ్‌లైమ్డ్ ఐయొడిన్ చర్మాన్ని కాల్చకుండాను, పగులకొట్టకుండాను, బిల్ల పుట్టించకుండాను బాధను నివారిస్తుంది. రక్త ప్రసారాన్ని అభివృద్ధికంచేసి, దెబ్బతిన్న గ్రంధుల వెంటనే కోలుకునేట్టుకూడా చేస్తుంది.

దీనితో చేర్చబడిన మెథిల్ సాలిసిలేట్ వెనువెంటనే బాధను నివారించగలిగినట్టి శక్తివంతమైనది.

ఐయొడెక్స్ వాడి బాధనుంచి నిజంగా ఉపశమనం పొందండి.

® రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్

ఐయొడెక్స్
బెణుకులకు ● వాపులకు ● కండరాల నొప్పులకు, తీపులకు ● నడుం నొప్పికి ● కీళ్ల నొప్పులకు, వాపులకు.



SK&F స్మిత్ క్లైన్ అండ్ ఫ్రెంచివారి ఉత్పత్తి

rinted and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt) Ltd and printed at Andhra
abha Press and published at Vijayawada-2. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY Regd. No. H-4

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టిదానిని ఆయుర్వేదౌషధములు సేవించుటవలన పొందవచ్చును
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారుచేయు సంస్థ
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము.
చింతలూరు. ఆలమూరు పోస్టు. తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు ఏజన్సీలు కలవు

ఆంధ్రప్రభ

308787

ఎడిటర్: పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి: 36 సంచిక: 16 విజయవాడ 17-1-1971 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

రుచికరమైన వంటలకు
మా బాలాజీ బ్రాండ్
మైదా, రవ్వ, అట్టా
ఎల్లప్పుడు వాడండి.
దిఈస్ట్‌కోస్ట్‌ఫ్లోర్‌మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.
తాడేపల్లి (గుంటూరుజిల్లా)
పశువులకు ఎరువులకు శ్రేష్ఠమైన గోధుమతవుడు దొరకును.

గుజరాత్‌లో ప్రధాని ఇందిర ఎన్నికల ప్రచార సభలో గలభా

పాత కాంగ్రెసుకు అనుకూలంగా నినాదాలు: కొందరు రాళ్లు రువ్వగా ఇద్దరు స్త్రీలకు గాయాలు

ప్రత్యర్థుల దౌర్జన్య చర్యలు తమ మనోనిబ్బరాన్ని ఎంతమాత్రమూ సడలించజాలవని ఇందిరాగాంధి ప్రకటన

సూరత్, జనవరి 16: కొత్తకాంగ్రెసుపార్టీ నాయకులకు వ్యతిరేకంగా సూరత్‌లో జరుగుతున్న దౌర్జన్య కార్యకలాపాలను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ఖండించారు. అట్టిదౌర్జన్య సంఘటనలు పేదరికానికి వ్యతిరేకంగా తాము జరుపుతున్న పోరాటానికి ఏ విధంగానూ అవరోధం కాజాలవని, సోషలిజం సాధనకు, పేద ప్రజానీకం సముద్ధరణకు తాము జీవితం తుది క్షణంవరకు పోరాటం సాగించగలమని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్వేగస్వరంతో ప్రకటించారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో సభకు హాజరైన జన సమూహంలోని ఒక వర్గంవారు పాత కాంగ్రెసు అనుకూల నినాదాలు చేస్తూ, మహిళలు ఆసీనులైన ప్రాంతం వైపుకు రాళ్ళు రువ్వారు. శ్రీమతి ఇందిరా గాంధిని తిరిగి వెళ్ళిపోవలసిందిగా కూడా వారు నినాదాలు చేశారు.

అయితే, సభలోని జనసమూహం ప్రశాంతంగా కూర్చుని సభ ముగిసే వరకు ప్రధాని ప్రసంగాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో ఆలకించారు.

రాళ్ళు రువ్వడం వల్ల మహిళలు ఆసీనులైన ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది అంతకు మినహా సభ ప్రశాంతంగా ముగిసింది.

శ్రీమతి గాంధి ఉచ్చస్వరంతో ప్రదర్శకుల చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ, "మీరు ఏ విధమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు? ప్రత్యర్థులు గొంతెత్తి మాట్లాడడానికి వీలు లేని ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారా?" అని ప్రజలను సూటిగా ప్రశ్నించారు

"ఈ విధమైన దౌర్జన్య పూరిత వైఖరి ద్వారా ఒక వ్యక్తి కృతనిశ్చయాన్ని ఆదర్శాలను మార్చడం కల్ల" అని శ్రీమతి ఇందిరాగాంధి హర్షధ్వానాలమధ్య ప్రకటించారు.

దేశంనుంచి పేదరికాన్ని [illegible] మహాత్మాగాంధి పండిట్ నెహ్రూల కలలను పరిపూర్తి గావించడానికి నడుం కట్టవలసిందిగా ప్రధాని విజ్ఞప్తి చేశారు

ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దౌర్జన్య చర్యలను అవలంబించడం, తన సమావేశానికి ప్రజలు రాకుండా చేయడానికి ప్రయత్నించడం ద్వారా గుజరాత్‌లో అధికారంలో ఉన్న పాత కాంగ్రెసు ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఆరోపించారు

"ఈ విధంగా దౌర్జన్య చర్యలకు పాల్పడటమే ప్రజాస్వామ్యమా?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు

గుజరాత్ మాజీ విద్యామంత్రి శ్రీ గోవర్ధన్‌దాస్ చోక్సీవాలాపై నిన్న జరిగిన "దాడి"ని గురించి శ్రీమతి ఇందిరాగాంధి ప్రస్తావించి, అట్టి చర్యలకు పాల్పడటం ద్వారా తనను వ్యతిరేకిస్తున్నవారు తమ నిజస్వరూపాన్ని బహిర్గతం చేసుకుంటున్నారని అన్నారు

ప్రజాస్వామ్య విరుద్ధమైన పద్ధతులు అవలంబిస్తున్నట్లు తనను తరచుగా ప్రతిపక్షాలవారు విమర్శిస్తుంటారని, అయితే, ఇతర పార్టీల అభ్యర్థులపై దాడి చేయడం "ప్రజాస్వామ్య లక్షణమా?" అని ఆమె ప్రశ్నించారు

తన ప్రత్యర్థుల నిజస్వరూపం ఇప్పుడు బహిర్గతమైనదని, ప్రధాని పేర్కొన్నారు.

తనను హత్య చేయగలమని అనేక బెదిరింపులు వచ్చాయని, అయితే, తనను హత్య చేసినప్పటికీ, "నా రక్తంలో ప్రతి బిందువు" దేశాన్ని సోషలిజం వైపుకు నడిపించగలదని శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించారు.

సోషలిజం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థాపనకు తమ పార్టీ కృతనిశ్చయంతో వున్నదని,

(మిగతా 3 వ పేజీలో)

డి. ఎమ్. కె. ఫ్రంట్ సమావేశం వాయిదా

మద్రాసు, జనవరి 16 తమిళనాడులో మధ్యంతర ఎన్నికల ఏర్పాట్లపై చర్చించే నిమిత్తం నేడిక్కడ జరుగవలసివున్న డి ఎం.కె నాయకత్వంలో గల ఏడు పార్టీల ఫ్రంట్ సమన్వయ సంఘం సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం జనవరి 20వ తేదీ [illegible] జరుగుతుంది.

ఫ్రంట్‌లోని వివిధ పక్షాలు ఎన్నికల ఏర్పాట్లపై సంప్రతింపులు జరుపుకోడానికి మరి కొంత వ్యవధి కల్పించే నిమిత్తమే ఈ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది ఈ సమావేశం జనవరి 21వ తేదీన జరుగవచ్చునని ముఖ్యమంత్రి శ్రీ ఎం. కరుణానిధి చెప్పారు.

తమిళనాడు కొత్త కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఆర్.వి స్వామినాథన్, శ్రీ సి. సుబ్రహ్మణ్యం, శ్రీ ఎం భక్తవత్సలం నేడు శ్రీ కరుణానిధిని కలుసుకుని రెండు గంటల సేపు చర్చలు జరిపారు.

బొంబాయి, జనవరి 16: ప్రముఖ కళాకారుడు, కార్టూన్ చిత్రకారుడు శ్రీ దీనానాథ్ దలాల్ (55) గతరాత్రి గుండెపోటు వచ్చి మరణించారు.

'కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎన్నడూ విడనాడలేదు'

విమర్శకులకు ఇందిరాగాంధి జవాబు

రాజ్‌కోట్, జనవరి 16 తాము అసలైన సిసలైన కాంగ్రెసు పార్టీని వదలిపెట్టలేదని, ఇదివరకు ఎక్కడున్నామో యిప్పుడూ అక్కడే వున్నామని, అసలు పార్టీకి సంబంధించిన విధానాలను తాము ఎన్నడూ విడనాడలేదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అన్నారు.

అయితే, దీనికి భిన్నంగా కొందరు మాకు దూరంగాను, స్వతంత్ర, జనసంఘులతో కలిసి కూచుంటున్నారని ఆమె తెలియజేశారు.

"కాంగ్రెసు కేవలం విప్లవాత్మకమైన తీర్మానాలు చేస్తూ కూచున్నంత కాలం దేశంలో ఎవరూ దానిని వ్యతిరేకించలేదు ఆ కార్యక్రమాలు ఒక దాని తరవాత ఒకటి అమలు పరచడానికి ప్రయత్నించేటప్పటికి జనసంఘం, స్వతంత్ర, సోషలిస్టుల మని చెప్పుకునే మరి కొందరు వ్యతిరేకించడం ప్రారంభించారు" అన్నారు ప్రధానమంత్రి

తాను ఏ దిశగా ప్రయాణం చేయాలో, ఏవిధంగా ప్రయాణం చేయాలో నిర్ణయించుకోవలసినది ప్రజలేనని శ్రీమతి ఇందిరాగాంధి తెలియజేశారు.

దేశంలో కొన్ని చోట్ల జరుగుతున్న హింస, దౌర్జన్యాలను గురించి ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి, ప్రజలూ ప్రభుత్వమూ అట్టి వారిని మంచి త్రోవలో పెట్టాలని అన్నారు

తాను తన విధానాల ద్వారా కమ్యూనిజానికి తోడ్పడుతున్నానన్న ఆరోపణలను గురించి ప్రస్తావిస్తూ శ్రీమతి ఇందిరాగాంధి, బహుకాలంగా కాంగ్రెసులో స్థిరపడి వున్న విధానాల నుండి ఎక్కడ వైదొలగానో చూపవలసి [illegible] వాలు చేశారు.

తరవాత ప్రధాని విమానంలో అహమ్మదాబాద్ వెళ్లారు.

అహమ్మదాబాద్‌లో ఘనస్వాగతం

అహమ్మదాబాద్, జనవరి 16. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి సాయంత్రం ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆమెకు ఘన స్వాగతం యివ్వబడినది.

గుజరాత్‌లో ప్రధాని ఒక రోజు ఎన్నికల పర్యటనలో యిది చివరి ఘట్టం.

రాష్ట్ర గవర్నర్ శ్రీ శ్రీమన్నారాయణ్, పట్టణ మేయర్ శ్రీ నరోత్తమ్‌జవేరీ, రెవిన్యూ మంత్రి శ్రీ ప్రేమ్‌జీభాయ్‌ఠాకర్, రాష్ట్రంలో కొత్త కాంగ్రెసు నాయకులు విమానాశ్రయం వద్ద ప్రధాన మంత్రికి అత్యుత్సాహంతో స్వాగతం యిచ్చారు.

వాటికన్‌లో మరణశిక్ష రద్దు

వాటికన్‌సిటీ, జనవరి 16 వాటికన్‌సిటీలో మరణ శిక్షను రద్దు చేసినట్లు చర్చి వర్గాలవారు తెలియ చేసారు. పోప్‌పై హత్యా ప్రయత్నం జరిపిన వారికి మాత్రమే ఈ మరణశిక్ష విధించబడుతున్నది. నిజానికి ఈ శిక్షను ఒకటిన్నర సంవత్సరాల క్రితం అంటే 1969 జూన్ 21వ తేదీనే రద్దు చేసారు

కాని చాలా మందికి ఆ విషయం తెలియదు,

విజయవాడలో 16వ తేదీ ఉదయం రాష్ట్ర కాంగ్రెసు కార్యాలయానికి శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నప్పటి దృశ్యం.

'పార్టీ చిహ్నాలను చూసి ప్రజలు ఓటుచేసే రోజులు గతించాయి'

సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని శ్రీ సంజీవరెడ్డి ఉద్ఘాటన: విజయవాడలో పాత కాంగ్రెస్ కార్యాలయానికి ప్రారంభోత్సవం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 16: పార్టీ చిహ్నాలను చూసి వోట్లు వేసే రోజులు పోయాయని, ప్రజలు పార్టీల చిహ్నాల కంటే సిద్ధాంతాలకే అధిక ప్రాధాన్య మిస్తున్నారని పాత కాంగ్రెస్ నాయకులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ నీలం సంజీవరెడ్డి నేటి ఉదయం ఇక్కడ అన్నారు.

ఇక్కడ మార్వాడీపేటలోని రామచంద్రరావు రోడ్డులో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, యువజన కాంగ్రెస్ కమిటీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం గావిస్తూ, 'కాడి జోడెద్దుల' చిహ్నాన్ని శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వాన గల కొత్త కాంగ్రెస్‌కు కేటాయిస్తూ ఎన్నికల కమిషనర్ ప్రకటించిన తీర్పుపై వ్యాఖ్యానించి, శ్రీ సంజీవరెడ్డి పై విషయాన్ని చెప్పారు ఎన్నికల కమిషనర్ ప్రకటించిన తీర్పువల్ల ప్రజలలో ఏది అసలైన కాంగ్రెస్ అన్న విషయంపై సందేహం ఏర్పడినదని పేర్కొంటూ అధికార బలంతో శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వాన గల కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంగా కాడి జోడెద్దుల గుర్తును పొంది ఉండవచ్చునని, అయితే ప్రజలు యిచ్చే తీర్పునే తాము మన్నిస్తామని శ్రీ సంజీవరెడ్డి అన్నారు

25 సంవత్సరాలుగా అఖిలభారత కాంగ్రెస్ కాడి జోడెద్దుల చిహ్నాన్ని పెట్టుకుని ఎన్నికలలో పోరాడుతూ వచ్చినదని ఆ చిహ్నమే ఇక ముందు కూడా సంస్థా కాంగ్రెస్‌కు ఉండాలని తాము కోరుకుంటున్నా మన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం జరిగినదన్నారు సుప్రీంకోర్టు ఏరకంగా తీర్పు యిచ్చినప్పటికీ తాము దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీ సంజీవరెడ్డి చెప్పారు

ఒరిస్సాలోను, మద్రాసులోను కడపటి ఎన్నికలలో కాడి జోడెద్దుల గుర్తుతో పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ ఏ విధంగా వోడిపోయినదీ ఉదహరిస్తూ, చిహ్నాలను చూసి వోటువేసే రోజులు పోయిన వన్నారు ఎన్నికల చిహ్నం కంటే ఆ చిహ్నం వెనుక పనిచేసే మనుషులు ముఖ్యమన్నారు. కృష్ణాజిల్లా కార్యకర్తలు చక్కని కార్యాలయాలను ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ కార్యకర్తలంతా కార్య దీక్షతో పనిచేసి విజయాన్ని సాధించాలని శ్రీ సంజీవరెడ్డి కోరారు.

తెలంగాణా సమస్య

తెలంగాణా సమస్యను గూర్చి ప్రస్తావించి ఆంధ్ర, తెలంగాణా ప్రజలు ఎప్పటికైనా అన్నదమ్ములవలె కలసి ఉండాలనే తాము కోరుకుంటున్నామనీ, వేర్పాటు తప్పనిసరి అయితే సంతోషంగా విడిపోవడం మంచిదని శ్రీ సంజీవ రెడ్డి అభిప్రాయం వెలిబుచ్చారు. పెద్దల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలన ప్రజలకెక్కి తీసుకు వెళ్లి వారిని వేరు చేయడానికి ప్రయత్నించడం రాజకీయ నాయకులకు తగినది కాదని ఆయన విచారం వ్యక్తం చేశారు తెలంగాణా ప్రజలు ప్రస్తుత సమస్యలతో సతమత మవుతుండగా వాటిని మరింత తీవ్రతరం చేయకుండా ఉండటానికే తాము ఇంత వరకు తెలంగాణాలో జోక్యం చేసుకోలేదన్నారు.

దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కోవడానికి ప్రజలు సన్నద్ధులు కావాలన్నారు. సంస్థా కాంగ్రెస్, ఇతర ప్రజాస్వామ్య పక్షాలకు ఏఏ స్థానాలు కేటాయించాలో యోచిస్తున్న దన్నారు. స్థానాలు, వ్యక్తులు నేడు ముఖ్యం కాదని దేశపరిస్థితులు ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించి తనకు 40 సంవత్సరాల రాజకీయజీవితం, 25 సంవత్సరాల పార్లమెంటు జీవితం పూర్తయిన దన్నారు రానున్న ఎన్నికలలో సంస్థా కాంగ్రెస్ ప్రజావిశ్వాసాన్ని చూరగొని విజయం సాధించగలదనే ధైర్యం తనకున్న దన్నారు. అమితోత్సాహంతో ముందుకు వస్తున్న యువజనులంతా ఈ పోరాటానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యాలయం రాష్ట్రానికి కేంద్రకార్యాలయంగా ఉంటుం దన్నారు

తొలుత పట్టణ కాంగ్రెస్ కమిటీ తరపున డాక్టర్ టి. వి. ఎస్ చలపతిరావు (ఎం ఎల్ ఏ) స్వాగతం పలుకుతూ నేడు జరుగనున్న మధ్యంతర ఎన్నికలు ప్రజాస్వామ్యం చరిత్రలో ప్రధాన ఘట్టమని అభివర్ణించారు. శ్రీ ఎస్ వి జి నరసింహారావు (జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు) వందన సమర్పణ గావించారు.

నేటిఉదయం జరిగిన సమావేశానికి పాత కాంగ్రెస్‌నాయకులు శ్రీ జి సి కొండయ్య, పల్లూరి కేశవరావు, ప్రగడకోటయ్య (ఎం ఎల్ ఏ), శ్రీమతి అమ్మన్న రాజా, దొడ్డపనేని ఇందిర (ఎం ఎల్ ఏ), వి. సి. కేశవరావు (ఎం ఎల్ ఏ), కోన ప్రభాకరరావు (ఎం ఎల్ ఏ.) కంభాలరావుదాసు, అద్దంకి బలరామిరెడ్డి (మాజీమంత్రి) దశరథరామిరెడ్డి (ఎం పి) వెంగళరాయునాయుడు (ఎం పి), శ్రీమతి వాణీరమణరావు, గోగినేని సత్యనారాయణరావు (ఎం. ఎల్ ఏ), దాట్ల బలరామరాజు (ఎం పి.) ఎ. చిదంబరరెడ్డి (ఎం ఎల్ సి), ఎస్. నారాయణప్ప (ఎం పి) ప్రభృతులు ఉన్నారు శాసనసభ్యులకు సమాచారాన్ని అందజేయడానికి

(మిగతా 3వ పేజీలో)

స్విస్ రాయబారి విడుదల

రియోడిజెనిరో, జనవరి 16: స్విట్జర్లాండ్ రాయబారి 'జియోవాన్నీ బుచర్'ను టెర్రరిస్టులు నేడు విడుదల చేశారని స్విస్ ఎంబసీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

శ్రీ బుచర్ డిసెంబర్ 7 వ తేదీనుంచి వామపక్ష టెర్రరిస్టుల నిర్బంధంలో ఉన్నారు.

'సేన్‌వర్మ తీర్పు మారితే తప్ప ఆకాశవాణి విధానం మారబోదు'

పాతకాంగ్రెస్‌ను ఆకాశవాణి సంబోధిస్తున్న తీరుపై శ్రీ ఎ. కె. సేన్ వివరణ

న్యూఢిల్లీ, జనవరి 16: ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి యిటీవల యిచ్చిన తీర్పు దృష్ట్యా ఆకాశవాణికి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను "శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని పార్టీ" అని తప్ప మరొక విధంగా పేర్కొనే మార్గం లేదని ఆకాశవాణి డైరెక్టరు జనరల్ శ్రీ ఎ.కె సేన్ స్పష్టీకరించారు.

శ్రీ ఎస్ డి మిశ్రా వ్రాసిన లేఖకు శ్రీ సేన్ సమాధానమిస్తూ, ఎన్నికల కమిషనర్ తన నిర్ణయాన్ని మార్చితే తప్ప, ఆకాశవాణి ప్రతిపక్ష కాంగ్రెసును యిప్పటి మాదిరిగానే పేర్కొంటుందని తెలిపారు

కాంగ్రెసులో చీలిక వచ్చిన తర్వాత ఆకాశవాణి అధికార కాంగ్రెసును "శ్రీ జగ్జీవన్‌రామ్ నాయకత్వంలోని కాంగ్రెస్" అని, పాత కాంగ్రెసును "శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెసు" అని పేర్కొంటూ వచ్చింది.

సేన్‌వర్మ తీర్పు తర్వాత ఆకాశవాణి తన విధానాన్ని మార్చుకున్నదని శ్రీ సేన్ పేర్కొన్నారు.

ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులఖర్చుపరిమితి పెంచడానికి నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 16. ఎన్నికలలో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చుల పరిమితిని మరొక 10 వేల వరకు పెంచడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది దీని ననుసరించి ప్రతి అభ్యర్థి 35 వేల రూపాయలవరకు ఖర్చుపెట్టడానికి వీలున్నది

నాగ రాష్ట్రం, కాశ్మీర్ తప్ప మిగిలిన రాష్ట్రాలకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది. పై రెండు రాష్ట్రాలలోను ప్రతి అభ్యర్థి 15 వేలు, 25 వేల మేరకు ఖర్చు పెట్టవచ్చు.

శాసన సభలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చు పరిమితిని భారత ప్రభుత్వం పెంచింది

బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఈ రాష్ట్రాలలో ప్రతి అభ్యర్థి 10,500 రూపాయలు, 12 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టవచ్చు.

ఆయా రాష్ట్రాలలో ప్రతి అభ్యర్థి ఖర్చు పెట్టడానికి విధించిన పరిమితి ఈ విధంగా వున్నది ఉత్తరప్రదేశ్ రు 13500 బీహార్, మహారాష్ట్ర 12 వేలు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ 10500, మధ్యప్రదేశ్, మైసూరు, పంజాబ్, రాజస్థాన్ 10 వేలు, అస్సాం, హరియానా 9000 హిమాచలప్రదేశ్ 8వేలు. త్రిపుర, గోవా 3 వే

బ్యాంక్ రుణాలకు హామీల కొరకు ప్రత్యేక సంస్థ

న్యూఢిల్లీ, జనవరి 16: ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యంగల రంగాలకు, ఇంతవరకు నిర్లక్ష్యం చేసిన రంగాలకు బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు హామీలు ఇచ్చే పథకం అమలు జరుపడానికై ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. "పరపతిహామీసంస్థ" పేరుతో ఈ సంస్థ ఈ వారంలో రిజిస్టర్ అయింది

వ్యవసాయదారులకు, రిటెయిల్ వర్తకులకు, రవాణా వాహనాల యజమానులకు ఈ రుణాల హామీ పథకం వర్తిస్తుంది పై తరగతులకు చెందిన వారికి బ్యాంకులు మంజూరు చేసిన రుణాలలో కొంత గరిష్ట పరిమితికి లోబడి రుణంలో 75 శాతం మొత్తం తిరిగి చెల్లించడానికి ఈ ప్రత్యేక సంస్థ హామీ ఇస్తుంది.

వాణిజ్య బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, పట్టణాలలోను, గ్రామాలలోను గల సహకార సంస్థలు, భూమి తనఖా బ్యాంకులు, రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు మొదలైనవి ఈ పరపతి హామీ పథకాన్ని వినియోగించుకోవచ్చు. అయితే, ఈ పథకం వర్తించే రుణాలకు ఒక గరిష్ట పరిమితి ఉంటుంది.

ఈ సంస్థ యిచ్చిన హామీపై బ్యాంకులు తదితర ఆర్థిక సహాయ సంస్థలు, మంజూరు చేసిన రుణాలను తిరిగి వసూలు చేయలేకపోతే, ఆ రుణం మొత్తంలో 75 శాతం ఈ హామీ సంస్థ చెల్లిస్తుంది.

రిటెయిల్ వర్తకులకు ఇచ్చిన రుణంలో రు. 15 వేలు మాత్రమే తిరిగి చెల్లించడానికి ఈ సంస్థ హామీ ఇస్తుంది ఎరువుల వ్యాపారుల రుణాల్లో రు 30 వేలకు హామీ ఇస్తుంది.

హైదరాబాద్, జనవరి 16: సచివాలయం ఎదురుగా రాష్ట్ర గ్రామసేవకులు, గ్రామ సేవికలు జరుపుతున్న 'రిలే' నిరాహార దీక్షలు నేడు పదకొండవ రోజున కూడా జరిగినవి.

రాష్ట్రపతితో ఒరిస్సా గవర్నర్ చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 16: ఒరిస్సా గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారి నేటి ఉదయం రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరిని కలిసికొని స్వతంత్ర పార్టీ నాయకత్వం క్రిందగల మిశ్రమ మంత్రివర్గం రాజీనామా అనంతరం రాష్ట్రంలో తాజా పరిణామాలను గురించి ఆయనకు వివరించి చెప్పారు.

ఉభయుల మధ్య దాదాపు అరగంటసేపు సంభాషణలు జరిగాయి.

ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో రాజకీయ పార్టీ గాని, స్వయంగా లేక యితర పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుచేయగల స్థితిలో లేదని రాష్ట్రపతికి ఆయన వివరించినట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర శాసనసభ రద్దు విషయంపై గవర్నర్ యింకా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి [illegible]. రాష్ట్రపతిని తిరిగి రేపు ఆయన కలిసికొంటారు.

సింగ్‌దేవ్ మంత్రివర్గ రాజీనామా అనంతరం ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన విధించబడిన విషయం తెలిసినదే.

'ఒరిస్సా అసెంబ్లీ 20నాటికి రద్దయితే ఎన్నికలు సాధ్యమే'

సేన్‌వర్మ అభిప్రాయం

న్యూఢిల్లీ, జనవరి 16: జనవరి 20 నాటికి ఒరిస్సా అసెంబ్లీ రద్దు అయినచో, లోక్‌సభతో పాటు ఒరిస్సా శాసన సభ ఎన్నికలు కూడా జరపడం సాధ్యమవుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ఎస్.పి. సేన్‌వర్మ నేడు తెలియజేశారు

ఒరిస్సా స్వతంత్ర సభ్యులు కొందరు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపించడం సాధ్యమేనా అని సూచించగా అందుకు శ్రీ సేన్‌వర్మ, జనవరి 20 తరవాత అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభతో పాటు జరిపించడం కష్టమని చెప్పారు.

అభ్యర్థులను నిర్ణయించుకోడానికి రాజకీయ పక్షాలకు కొంత వ్యవధి యివ్వవలసి వుంటుందని, లోక్‌సభతో పాటు ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు జరపవలసి వచ్చే యెడల మార్చి 5న పోలింగ్ జరుగుతుందని ఆయన తెలియ జేశారు.

ఎన్నికల చిహ్నంపై సుప్రీంకోర్టులో కొత్త కాంగ్రెసు కౌంటర్ అఫిడవిట్

ఎలక్షన్ కమిషన్ తీర్పుపై 'స్టే' మంజూరు చేయరాదని అభ్యర్థన: పాత కాంగ్రెస్ అప్పీలు అనుమతించడం సమర్థనీయంకాదని ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 16: కాంగ్రెసు ఎన్నికల చిహ్నం కేసుపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన తీర్పు చట్టబద్ధమైనదేనని, న్యాయమైనదేనని సమర్థిస్తూ శ్రీ జగ్జీవన్‌రామ్ నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీ నేడు సుప్రీంకోర్టులో ఒక "కౌంటర్-అఫిడవిట్"ను దాఖలుచేసింది.

అప్పీలుకు ప్రత్యేక అనుమతి నివ్వాలన్న శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెసు అభ్యర్థనను కొత్తకాంగ్రెసు తీవ్రంగా వ్యతిరేకించింది.

కాంగ్రెసు ఎన్నికల చిహ్నం "కాడి జోడెద్దుల"ను కొత్త కాంగ్రెసుకు కేటాయించాలని ఎలక్షన్ కమిషనర్ చేసిన నిర్ణయంపై అప్పీలు చేయడానికి ప్రత్యేక అనుమతి నివ్వాలని కోరుతూ దాఖలు చేయబడిన పిటిషన్‌కు, ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వు అమలును తాత్కాలికంగా నిలుపు చేయాలని కోరుతూ దాఖలు చేయబడిన వేరొక పిటిషన్‌కు సమాధానంగా నేడు కొత్త కాంగ్రెసు ఈ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

మొదటి పిటిషన్‌దారు శ్రీ ఎస్ డి మిశ్రా ఎలక్షన్ కమిషనర్ ఎదుట హాజరయిన వారిలో లేనందున, పాత కాంగ్రెసు దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ ఎంత మాత్రమూ సమర్థనీయం కాదని కౌంటర్-అఫిడవిట్‌లో కొత్త కాంగ్రెసు స్పష్టం చేసింది.

ఎలక్షన్ కమిషనర్ న్యాయశాస్త్రబద్ధంగా తన విచక్షణా అధికారాన్ని వినియోగించిన దృష్ట్యా, పాత కాంగ్రెసు దాఖలు చేసిన అప్పీలును కోర్టు అనుమతించడం గాని, లేదా ఎలక్షన్ కమిషనర్‌కు గల విచక్షణాధికారంలో జోక్యం చేసుకోవడం గాని సహేతుకం, సమర్థనీయంగా వుండబోదని అఫిడ

(మిగతా 3 వ పేజీలో)

రూ. 10,000లు గెలుపు పొందండి.
ఆల్ కరక్టు 7000—00, 1, 2,3 తప్పులకు రూ 2800—00 లు
ఎక్కువ ఎంట్రీలు పంపినవారికి రూ 200—00 లు.
శ్రీ వేంకటరమణా అండ్ కో (రిజిస్టర్డ్) సాహిత్యపు పోటీ నెం—2.
(సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి నడుపబడుతున్న సాహిత్యపు పోటీ)
శ్రీరామపురం—భీమవరం—ప. గో. జిల్లా ఆం. ప్రదేశ్ ఫోన్ నెం. 409.
1 ఎంట్రీ రు. 1—00, 4 ఎంట్రీలు.రూ 3—00, 10 ఎంట్రీలు.రూ. 7—00 లు
ముగింపు తేదీ 28—1—71వ తేదీకి పొడిగించబడినది. ఈ తేదీ ఇక పొడిగింపబడదు. కీ సొల్యూషన్ 3—2—71 (దిన పత్రికలో)
ఆధారములు
1. "లోకోభిన్నరుచి" అనున్యాయమున———విమర్శను అలంకారీతిగా సాగవలసినదేనా? (గ్రంథ/కావ్య)
2 నా ———మీద అభిప్రాయం ఇచ్చినట్లయితే ఆ అభిప్రాయం నేను పుస్తకం చివర అచ్చువేస్తానే! (పద్యం / పుస్తకం)
3 ఆ అంటుమామిలో——— కుండ ముట్టుకుంటే ఇంకేమైనా వుందా! (పూరగాయల/అన్నం).
4 మాకు లెక్కు విద్యలలో——— గలిగియున్నది (ప్రావీణ్యము/పాండిత్యము).
5 తమ మరణానంతరము బంధువులు తమనిమిత్తమెట్లు———చెవులారా వినియెడి భాగ్య మెవ్వరికబ్బును (విలపింతురో/శోకింతురో)
6. ఈ రాత్రి———కొంచెము చోటిచ్చెదవా? (నివసించుటకు/నిద్రించుటకు)
7. ఏదైనా పత్రికకు———గాని పద్యంగాని పంపించి దానిని చప్పున ప్రకటించక పోయినట్లయితే వినుగుకో కూడదు. (కథ/వ్యాసం)
8 ఆ మూర్తినే——— చూచి అత్యాదరముతో ప్రేమించుటకు కారణమేమి? (పాటకమున/చిత్రమున)
ఒకరు ఎన్ని ఎంట్రీలనైనను పంపవచ్చును. ఎంట్రీలను తెల్లకాగితముపై వ్రాసి పంపవచ్చును ఎంట్రీల రుసుము ఎం. ఒ. ద్వారా పంపవలెను. ముందుగాసొమ్ము చెల్లించినచో ప్రీ———పెయిడ్ ఎంట్రీ ఫారములు పొందవచ్చును. ఏజంట్లకు 20% వరకు కమీషన్ ఈయబడును. అన్నిచోట్ల ఏజంట్లు కావలెను. అన్ని విషయములలోను మేనేజిమెంట్‌వారిదే తుది నిర్ణయము

సాధారణనామ సంవత్సర పుష్య బహుళ షష్ఠి
1971 జనవరి 17, ఆదివారం
షష్ఠి తె. 4–25 వరకు
ఉత్తర సా. 5—15
వర్జ్యం: రా. 2–29 మొ 4–14 వరకు

మానవ జీవితంపై ప్రాణమయలోక ప్రభావం

ప్రాణమయలోకపు శక్తులయు, జీవులయు ప్రభావం మానవులపై హెచ్చుగా ప్రసరిస్తూ వుంటుంది. ఈ లోకం ఒక వైపున కమ రమణీయం. కనుక, చిత్రకారుడికి, గాయకునికి సన్నిహిత సంబంధం దీనితోనే. కావ్యాదుల ప్రేరణలోల లోకం కూడా ఇదే. మనసులోంచే కావ్యాదుల మూలంగా ఈ లోకంలోని శక్తులతోనూ, జీవులతోనూ మనకు సంసర్గం ఏర్పడే అవకాశం వున్నది.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 17, ఆదివారం

తమిళనాడు విద్యార్థుల విజయం

విశ్వవిద్యాలయ స్థాయిలో తమిళమే బోధనా భాషగా వుండాలని తమిళనాడు ప్రభుత్వం త్వరపడి జారీచేసిన ఉత్తరువును డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ సంఘ సిఫార్సులను అంగీకరించి వెంటనే సవరించడానికి అంగీకరించినందుకు ముఖ్యమంత్రి శ్రీ యం. కరుణానిధిని అభినందించవలసి వున్నది. దాదాపు రెండు శతాబ్దాలుగా ఇంగ్లీషు బోధనా భాషగా వుంటున్నప్పుడు అకస్మాత్తుగా, అవసరమైన ఏర్పాట్లు చేయక, విద్యార్థుల ఇబ్బందులను విచారింపక మార్చివేయడం సమంజసంగాదు. భాషా విషయంలో మొదటినుంచీ డి. యం. కె. పక్షం సంకుచితంగానే వ్యవహరిస్తూ వచ్చింది. జాతీయ భాషగా హిందీని తిరస్కరించి చేయరాదనే ఆందోళనను సాగించింది. విద్యార్థులలో హిందీ వ్యతిరేక భావాన్ని కల్పించింది. ఇంగ్లీషే అధికార భాషగా వుండాలని కోరుతూ వచ్చింది. ఆంగ్ల భాషస్థానే హిందీని అధికార భాషగా ప్రవేశపెట్టడం సమంజసం కానప్పే, బోధనా భాషగా విశ్వవిద్యాలయ స్థాయిలో తమిళంను ప్రవేశపెట్టడం కూడా సమంజసం కాదని డి. యం. కె. ప్రభుత్వం గుర్తించలేకపోయింది. విద్యార్థులు మూడు మాసాలు తీవ్రంగా ఉద్యమాన్ని సాగించితే గాని నిర్ణయాన్ని తిరిగి పరిశీలించడం అవసరమని తమిళనాడు ప్రభుత్వం గుర్తించలేకపోయింది.

బోధనాభాష సమస్యను పరిశీలించడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ సంఘం అన్ని విషయాలనూ వాస్తవిక దృష్టితో పరిశీలించి అందరికి సమ్మతమైన పరిష్కార మార్గాన్ని సూచించినది. అధికార భాషగా హిందీ, ఇంగ్లీషు వుంటున్నప్పుడు బోధనా భాషలుగా ఇంగ్లీషు, ప్రాంతీయ భాష వుండడానికి ఎలాంటి అభ్యంతరమూ వుండనవసరంలేదు. బోధనా భాషను ఎన్నుకునే స్వేచ్ఛ విద్యార్థులకు వుండాలని డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ సూచించినందువల్ల బోధనా భాషకు సంబంధించిన క్లిష్ట సమస్య సంతృప్తికరంగా పరిష్కారమైంది. ఈ విజయాన్ని సాధించిన తమిళనాడు విద్యార్థులను కూడా అభినందించవలసి వున్నది. ప్రభుత్వ కళాశాలలన్నింటిలో ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలలో విద్యాబోధనకు ఏర్పాట్లు చేయడం కష్టంకాదు. ప్రాంతీయభాష మాతృభాషగాని విద్యార్థులు ఇంగ్లీషులో విద్యను అభ్యసించడానికి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ ప్రతిపాదనవల్ల అవకాశం కలుగుతూవుంది. ఈ ద్విభాషా సూత్రాన్ని క్రింది తరగతులకు కూడా విస్తరింపచేయడం అవసరంగా కన్పిస్తున్నది.

మద్రాసులాంటి పట్టణాలలో వుంటున్న తమిళేతర విద్యార్థులు వారి మాతృభాషలో గాకపోయినా ఇంగ్లీషులో విద్యను అభ్యసించడానికి వీలు కలుగుచున్నది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంవల్ల వీరికి కలిగిన అసౌకర్యం ఇప్పుడు తొలగిపోయింది. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సిఫార్సులను తమిళనాడు ప్రభుత్వం అంగీకరించినది గనుక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలలోనూ ఇంగ్లీషులో విద్యాబోధనకు వెంటనే ఏర్పాట్లు జరగవచ్చును. అయితే ప్రయివేటు కళాశాలలవారు అదనపు వ్యయాన్ని భరించవలసి వస్తుందన్న నెపంతో ఈ ప్రతిపాదనలను వెంటనే అమలు చేయకపోవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం ఈ అదనపుఖర్చులో కొంత భరించడం అవసరం. ప్రయివేటు విద్యాసంస్థలు ఈ ప్రతిపాదనలను అమలు జరపని పక్షంలో విద్యార్థులలో అత్యధిక సంఖ్యాకులకు న్యాయం కలగదు.

మాతృభాషలో విద్యాబోధన జరగాలన్న సూత్రాన్ని అంగీకరించి, అన్ని విద్యా సంస్థలూ మాతృభాషలో విద్యా బోధనకు తగిన ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం లోగడ ఉత్తర్వు చేసినప్పటికినీ విద్యా సంస్థల పాలకవరాలు తగినంతమంది విద్యార్థులు లేరనే నెపంతో రాష్ట్రంలోని తమిళేతర విద్యార్థులకు మాతృభాషలో విద్యాభ్యాసానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ ప్రతిపాదనలను అమలుజరపడంలో ప్రయివేటు విద్యాసంస్థలు తమిళేతర భాషలో విద్యాబోధన జరగాలని కోరే విద్యార్థులకు అన్యాయంచేసే ప్రమాదం వుంది. కనుక తమిళనాడు ప్రభుత్వం డాక్టరు లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సిఫార్సులను అంగీకరించడంతో బాధ్యత తీరిందని భావించక, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు ఆ సిఫార్సులను అమలు జరిపేటట్లు చూడవలసి వుంటుంది.

ఒరిస్సా పరిస్థితి

ఒరిస్సాలో ప్రత్యామ్నాయ మంత్రివర్గ ఏర్పాటునకు గల అవకాశాలను పరిశీలించేందుకు మరొక పక్షంరోజుల వ్యవధి ఇవ్వాలని రాష్ట్రంలోని కొత్త కాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజాసోషలిస్టు పార్టీల నాయకులు జాయింటుగా రాష్ట్రపతికి తంతిద్వారా విజ్ఞాపన పంపడంతో ఈ రాష్ట్రంలో కొత్త కాంగ్రెసు ఎత్తుగడ బట్టబయలైనది. రాష్ట్ర విధానసభలో ఈ మూడు పార్టీలకూ వున్న బలం చాలా తక్కువ. కమ్యూనిస్టు, ప్రజాసోషలిస్టు పార్టీలకు మంత్రివర్గ ఏర్పాటును గురించి ఆలోచించడానికి కావలసిన బలం లేనేలేదు. అయినా కొత్త కాంగ్రెసుతో చేరి లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగకుండా చేయడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నవి.

రాష్ట్ర విధానసభలోని మూడు ప్రధాన పక్షాలు వెంటనే శాసనసభను రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని కోరినవి. గవర్నరుకు మంత్రివర్గం రాజీనామాను సమర్పిస్తూ ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ వెంటనే శాసనసభను రద్దుచేయాలని సూచించారు. అయినా గవర్నరు ప్రత్యామ్నాయ మంత్రివర్గ ఏర్పాటు ప్రయత్నాల సాకుతో రాష్ట్ర విధానసభను రద్దుచేయక కాలయాపన చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభలకు, విధిలేకపోతేతప్ప, ఎన్నికలు జరగరాదని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి అభిప్రాయం, రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి, ఒరిస్సా గవర్నరు డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీ ప్రధానమంత్రి అభిప్రాయం ప్రకారం వ్యవహరించడం విచారకరం. లోకసభ రద్దయిన తరువాత, కమ్యూనిస్టు పార్టీ, ముస్లింలీగ్—మొదలైన పక్షాలతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన తరువాత అధికారంలో వుండే అర్హతను కోల్పోయిన శ్రీమతి ఇందిరా గాంధి అభిమతానుసారం అతి ముఖ్యమైన విషయాలలో రాష్ట్రపతి నిర్ణయాలు చేయడం రాజ్యాంగ సూత్రాలకూ, న్యాయశాస్త్రానికి పూర్తిగా విరుద్ధం. శ్రీమతి ఇందిరా గాంధి అధికార దుర్వినియోగానికి ఒరిస్సా సంఘటనల కంటే స్పష్టమైన నిదర్శనం మరొకటి అవసరంలేదు.

కొత్తకాంగ్రెసు, ప్రజా సోషలిస్టుపార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు శాసనసభలో గల బలం ఎంతో గవర్నరు డాక్టరు అన్సారీకి తెలియదా? శాసనసభలోని అత్యధిక సంఖ్యాకులు సభ్యులుగా వున్న రాజకీయ పక్షాలు శాసనసభను వెంటనే రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని కోరిన విషయం గవర్నరుకు తెలియదా? ఎంతకాలం ప్రత్యామ్నాయ మంత్రివర్గ ఏర్పాటు ప్రయత్నాల సాకుతో శాసనసభరద్దును వాయిదా వేయకలుగుతారు? రాష్ట్రపతి, ఒరిస్సా గవర్నరు ప్రవర్తన గవర్నర్ల సమావేశం చర్చలకు, ఆ సమావేశంలో రాష్ట్రపతి ఉద్బోధకు ఎంతవరకు అనుగుణంగా వుంది?

శ్రీమతి ఇందిరాగాంధి ప్రభుత్వాధికారాన్ని ఇప్పటికీ స్వప్రయోజనానికి వినియోగించు కుంటున్నదనే ఆరోపణ నిర్హేతుకమని నిరూపించుటకు వారు ఒరిస్సా విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రావలసి వుంటుంది. రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి కూడా కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మాత్రమేపాటిస్తున్నారుగాని న్యాయాన్యాయ విచారణ చేయడం లేదనే విమర్శకు అవకాశం లేకుండా రాష్ట్ర గవర్నరు నుంచి పరిస్థితిపై తక్షణం నివేదికను తెప్పించుకుని చర్య తీసుకోవడం అవసరం. అయితే, వీరెవ్వరూ ఈ పనులుచేసే సూచనలు లేవు. కొత్తకాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజాసోషలిస్టుపార్టీల నాయకులు మంత్రివర్గ నిర్మాణావకాశాల పరిశీలనకు ఇంకా పక్షంరోజుల వ్యవధి కోరడంలోని అంతర్యాన్ని గ్రహించి గవర్నరు రాజ్యాంగం ప్రకారం తన బాధ్యతను నిర్వర్తింపవలసి వుంటుంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో శ్రీ సిక్రి నియామకం

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా వున్న శ్రీ జె.సి. షా జనవరి 21న పదవీవిరమణ చేసినప్పుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ ఎస్.ఎం.సిక్రీని నియమించడం ఖరారు అయినట్లు తెలియవచ్చింది.

శ్రీ సిక్రీని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లు తెలియవచ్చింది. ఈ సందర్భంగా వచ్చేవారం ఒక ప్రకటన వెలువడవచ్చును. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించే పాత విధానానికి స్వస్తిచెప్పాలని ఒక దశలో ప్రభుత్వం తలచింది కాని, ప్రతిపక్షాల విమర్శల దృష్ట్యా పాత విధానాన్నే ప్రభుత్వం అనుసరిస్తున్నది.

మేడపాడులో గృహవాడకు మంత్రి రామస్వామి శంకుస్థాపన

పాలకొల్లు, జనవరి 16: మేడపాడు గ్రామములో తుపాను బాధితుల సహాయార్థము 72 గృహాల కాలనీకి పంచాయతీరాజ మంత్రి శ్రీ తోట రామస్వామి జనవరి 8న శంకుస్థాపన చేశారు. సాంఘిక సంక్షేమమంత్రి శ్రీ డి. పెరుమాళ్లు సభకు అధ్యక్షత వహించారు. మొగల్తూరుసమితి అధ్యక్షుడు శ్రీ వేగొండి సత్యనారాయణమూర్తి కాలనీ నిర్మాణ కార్యక్రమాలను వివరించారు. సర్పంచ్ శ్రీ అడ్డాల వెంకటరత్నం సన్మానపత్రమును సమర్పించారు. జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి బాపినీడు, మంత్రులిరువురుకూడా ప్రసంగిస్తూ యీ మధ్యంతర ఎన్నికలలో ఇందిరాగాంధి సిద్ధాంతానికే ఓటుచేయవలసిందిగా ఉద్బోధించారు.

దొడ్డిపట్ల గ్రామములో నూతనముగా నిర్మించబడిన గ్రంథాలయ భవనానికి మంత్రి శ్రీ టి. రామస్వామి ప్రారంభోత్సవముచేశారు.

మంత్రి శ్రీ డి. పెరుమాళ్లు హరిజనులకు ఇండ్లస్థలాల పట్టాలుయిచ్చారు. సమితి అధ్యక్షుడు శ్రీ వేగొండి సత్యనారాయణమూర్తి దొడ్డిపట్లలంక గ్రామాలలో ప్రజల యిబ్బందులను వివరించి మంత్రుల సహాయాన్ని అభ్యర్థించారు. శ్రీ అల్లూరి బాపినీడు, మంత్రులు కూడా కొత్త కాంగ్రెసు అభ్యర్థిని బలపర్చవలసిందిగా కోరారు.

బేస్తవారపుపేట సమితిలో హరిజన దినోత్సవం

గిద్దలూరు, జనవరి 11: ఇటీవల బేస్తవారపుపేట పంచాయతీసమితి పరిధిలో అంతర్జాతీయ విద్యాసంవత్సరము, హరిజన దినోత్సవము సంయుక్తంగా జరిగాయి. ఉత్సవ సభకు సమితి అధ్యక్షులు, ఎస్. కేశవరెడ్డి అధ్యక్షత వహించి పై ఉత్సవముల ప్రాముఖ్యాన్ని తెలిపారు.

బి. డి. ఒ., శ్రీ డి. సూర్యనారాయణ, విద్యా విస్తరణాధికారి శ్రీ బి. ఈశ్వరరెడ్డి, డి. జి. శ్రీ ఎస్. ఆంజనేయులు, జి. డి. బి. శ్రీ డి. సుబ్బరాయుడు, స్థానిక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వి. వి. శేషయ్య, ఎస్. సుబ్బారెడ్డి ప్రభృతులు సభలో ప్రసంగించారు.

హరిజన దినోత్సవము పురస్కరించుకొని నడిపిన ఆటలపోటీలలో గెలుపొందిన బాలబాలికలకు శ్రీ డి. సూర్యనారాయణ బహుమతి ప్రదానంచేశారు.

శ్రీ బి. ఈశ్వరరెడ్డి వందన సమర్పణం చేశారు. (ప. వి)

మద్రాసు, జనవరి 16: రానున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలను కోరుతూ వాల్ పోస్టర్లు మద్రాసులో ఉత్తర ప్రాంతంలో అవతరించాయి. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అనే తీవ్రవాదుల వర్గం ఈ పోస్టర్లను అతికించినట్లు తెలియవచ్చింది.

చక్ ప్రజలను పీడిస్తున్న స్టాలిన్‌భూతం

శ్రీ హేమన్‌రాయ్

ఒక రాజ్యపాలన సాగించే శక్తి అనేది అక్కడి ప్రజలలో భయోత్పాతాన్ని రేకెత్తించడం మీద లేక వారి సహాయ సహకారాల మీద ఆధారపడి వుంటుంది. రష్యన్‌లు చెకస్లవాకియాలో ప్రజల సహాయ సహకారాలను పొందలేక భయోత్పాతం మీద—సోవియట్‌శక్తిని చూపి భయం పెట్టడం—ఆశలు పెట్టుకున్నారు. అయితే దీనికి ప్రస్తుతం సమాధానం దొరకదు. ఒక కోటి 40 లక్షల మంది చక్ స్లవాకియా ప్రజలు సోవియట్ శక్తి సామర్థ్యాలను ఎదిరించి, ఉల్లంఘించలేక ఒట్టి పట్టనట్టుగా వున్నారు.

చరిత్రలో అతి స్వల్ప కాలంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఈ చిన్న దేశం వీటి నుంచి కోలు కొనడానికి పునర్నిర్మాణ కృషిని సాగిస్తున్నా ప్రజలు నిరాశతో "మన గతి ఏమవుతుంది"? అనుకుంటున్నారు. ఈ చిన్న దేశాన్ని మ్యూనిచ్ ఒప్పందం, నాజీల ఆక్రమణ, కమ్యూనిస్టుల ఆక్రమణ, స్టాలినిస్టు భయోత్పాతం, 1968లోని క్రూరమైన చర్య, ఇప్పుడు దేశంలో సోవియట్ సేనల సంచలనం ఇవన్నీ వారిని నిరుత్సాహులను చేశాయి. వీటికి ఒక అంతు కనుపించకుండా వుంది.

గృహాల మీద, గోడలమీద వేసిన వేలాది సాంఘిక నినాదాలు తుడిచి వేయబడినవి. డ్యూబ్‌చెక్ పేరు ఎక్కడా వినిపించడంలేదు. ఆయన చరిత్ర పుటల చాటున అదృశ్యమయ్యాడు.

భవిష్యత్తు అనేది లేకుండా వర్తమానం అనేది వాస్తవ పరిస్థితులను గుర్తెరిగి జీవించకలిగే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఈ పరిణామాలను ప్రజలకు గుర్తు చేయడంతో వ్యవహారం విఫలం కాలేదు. కనుక ఎలా గుర్తు చేయాలో వాదం. ఒక్కొక్కప్పుడు నిజంగా ప్రజలు ప్రయత్నిస్తున్నారని అలాంటి సహకారం లేని నిస్పృహపరుస్తున్నది.

ఎవరెవరు జరిగే తతంగం కూడా అనవసరంగా కనుపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకులను ఉద్యోగాల నుంచి తొలగించి వదిలి ఆశ్చర్యకరంగా పరిశీలిస్తున్నారు. దేశం మొత్తంమీద వైద్యులందరికి ఉద్యోగాలిప్పించి సమర్థులైన వారిని సోవియట్ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటనోద్యమంలో చేరి, శారీరక శ్రమ చేస్తున్న మేధావులు, విద్యార్థులు—సంస్కరణ వాద నాయకులు ముదలైన వారు వేలకు వేలుగా వున్నారు.

ఒక్కప్పుడు డ్యూబ్‌చెక్ సంస్కరణలను ప్రోత్సహించిన అనేక మంది యువకులకు జీవనాధారం కోసం దేశం విడిచిపోవలసి ప్రయత్నిస్తున్నారు. వారు రష్యా దురాక్రమణ నిప్పులు కొంత కాలం వరకూ, దురాక్రమణ దళాల నుంచి ఏదో కొంతప్రయోజనం సిద్ధించవచ్చునని ఆశలు పెట్టుకున్నారు.

వారి ఆశ భిన్నమైనదని గురించి చెకోస్లోవేకియా విద్యార్థుల విద్యల నుంచి చెకోస్లోవేకియా ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. చకస్లవాకియా సైన్యంలో అంతర్గత సర్దుబాటుకి, విద్యార్థుల స్వాతంత్ర్యం, యువకుల ఆత్మ హత్యలు, సోవియట్ ఆక్రమణ సేనల పట్ల స్నేహ విరుద్ధ భావం గురించి మాట్లాడడం సాధ్యం కాదు అని కూడా ప్రొఫెసర్ అన్నారు.

అయినా దేశం సిరిగా ఉన్నాయి ఆపాదించేయడం అనిత్యమే అనుకుంటుంది. పై సంకల్పం కూడా బలంగా ఆర్థిక పరిస్థితులలో మేము పరిష్కారం పొందాము. ఇంకా మాకు మేము స్వాస్థ్యం గౌరవాన్ని, స్వాతంత్ర్యాన్ని పునర్నిర్మించు కున్నాము' అని ఆ ప్రొఫెసర్ చెప్పారు.

రష్యాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపడానికి విద్యార్థులు తిరిగి వీధులలో ప్రవేశించడం సులభం కాక పోవచ్చు. ఇందుకు కారణం ఆటవికుల చర్యలను భయ పడడమే కావచ్చు. కాని నిజానికి చాలా మంది జనాభిప్రాయం కాని ఇట్టి నిరసనలకు సుముఖంగా లేరు.

సోవియట్ యూనియన్ కబంధ హస్తం సర్వత్రా ప్రత్యక్షం అవుతున్నది. ఇటీవల కొద్ది నెలలలో సోవియట్ 'సలహాదారుల' సంఖ్యను చాలా పెంచారు. వీరి సంఖ్య 25 వేల వరకూ వుంటుందని కొందరు అంటున్నారు. ఈ సలహాదారులను సైనికశాఖ, విద్యాశాఖ వంటి వివిధ చకస్లవాకియా మంత్రిత్వ శాఖలలో నియమించి చేశారు.

చకస్లవాకియా కమ్యూనిస్టు పార్టీ సభ్యుల సంఖ్య చాలా తక్కువ స్థాయికి దిగింది.

ఆర్థికంగా కూడా దేశం దిక్కుతోచని స్థితిలో వున్నది. దేశ ఆర్థిక వ్యవస్థపై సోవియట్ ఆధిపత్యం ఎక్కువైంది సోవియట్ యూనియన్‌కు కావలసిన పారిశ్రామిక సరుకుల ఉత్పత్తిని ఆదేశించడానికి సెంట్రల్ ప్లానింగ్ సంఘం నిపుణులను ఫ్యాక్టరీలకు పంపారు.

ఒంగోలు జిల్లాను ఎవరి సౌకర్యంకోసం ఏర్పాటుచేసినట్లు?

ప్రజా నాయకులు అనబడేవారికి తమ పదవి చేకూరగానే తాముచేసినట్లుగా ఏదో ఒక పేర్పు చేయవలెననే కుతూహలం కలుగుతుంది కాబోలు! వెనుకటికి కొత్తగా చేయవలసిన పేర్లేదియు తోచక కాబోలు ఒక ముఖ్యమంత్రిగారు బెజవాడను విజయవాడగా పేర్చారు. ఇందువల్ల ప్రజలకు గల్గిన ప్రయోజనమును కనిపించలేదు. అందుకే ఒక పండితులవారు 'బిజ్జలుడు రాజ్యము చేసిన ప్రాంతం గనుక బెజవాడ అంటే బాగానే ఉన్నది. విజయవాడ—అని ఈపేరుమార్పేమిటి? ఎందుకు చేసినట్లు? విజయ—సంస్కృత పదము, వాడ—అచ్చతెలుగు గనుక. ఈ రెండు కలిపితే దుష్ట సమాసమైంది గూడాను అన్నారు—హాస్యంగా నవ్వుతూ. అది గమనించే వారెవరు? ఒక అక్షరం పెరిగి ఒక దుష్టసమాసంగా రూపొంది బెజవాడ విజయవాడగా చలామణి అయిపోతున్నది. అనాటనుంచీ ప్రభుత్వ అధికార మంటే ఆదీనరి.

దీనికి తోడు ఒంగోలుజిల్లా ఒకటి ఏర్పడినది. ఈ జిల్లా గుంటూరు, నెల్లూరు, కర్నూలు—అనే మూడుజిల్లాలలోని తాలూకాలను పోగేసుకొని ఈ జిల్లా తయారైంది. ఈ జిల్లా ఏర్పాటువల్ల ఈ మూడు జిల్లాలవారు పడుతున్న యిబ్బందులు వర్ణనాతీతము. ఈ జిల్లాల వారున్నట్లయూనివర్శిటీ విద్యార్థులు గూడా నానాతిప్పలు పడుతున్నారుట. జిల్లా ముఖ్యపట్టణమైనదిగాని ఒంగోలులో జిల్లాకు తగిన హంగులులేవు. కొత్త తాలూకాలుగ ఏర్పడిన తాలూకా ముఖ్యపట్టణాలలో తాలూకాకు తగిన హంగులూ లేవు. ఈ మార్పులవల్ల ఇండ్ల అద్దెలు, వస్తువుల ధరలు మిన్నంటిపోయినవి. ఈ యిబ్బందులను ఎవ్వరూ పరిశీలించ నక్కరలేదు. ఒక్క నీరులను చూస్తే చాలు, ఈ అగచాట్లు కన్నులకు కట్టినట్లు కనిపిస్తాయి. చీరాల చేనేత పారిశ్రామికులుండు పూరగుటపల్లెను, సుప్రసిద్ధమైన వ్యాపార కేంద్ర మగుటవల్లను, మునుపే జనసమ్మర్దం మెక్కువగల వూరు. ఆ వూరికింకా తాలూకాఆఫీసులు,మున్సబు కోర్టు ఆఫీసులు—యింకాయింకా తాలూకా స్థాపనమునం దుండవలసిన యితర డిపార్టుమెంటుల కార్యాలయాలన్నీ వచ్చిపడితే, ఆవూరు ఏమి తట్టుకుంటుంది? ఆఫీసులు పెట్టుకోగల బిల్డింగులు లేవు. ఆయా కార్యాలయాల ఉద్యోగులు వారి కుటుంబాలు వారి వారి సిబ్బంది ఉండగల గృహాలు లేవు. ఇళ్ల అద్దెలైతే గ్రాసునెత్తులు క్షణంలో పెంచారుగాని, యిండ్ల నెట్లు పెంచగలరు? అయినను ఒంగోలు జిల్లాను ఎందుకు ఏర్పరచినట్లు? ఏ ప్రజల సౌకర్యము గోరి ఏర్పరచినట్లు? ఇది ఏర్పరచినందువల్ల ఏ ప్రజలు సుఖపడుతున్నట్లు? ప్రజా ప్రతినిధులుగా ఎప్పుడైతే పదవులు చేకొన్న ప్రజా నాయకులు ప్రజలకు చేసిన చేయుచున్న ఉపకారమిదేనా? ఇంతటనైనా ఈ జిల్లాను ఉపసంహరించుకుంటే, అనేక కష్టాలు తప్పి మూడు జిల్లాల ప్రజలు సుఖపడతారు. ఈ ప్రజాప్రతినిధులైనవారు ఇంత పెద్దమార్పు చేయుటకుపూర్వం ఏమాటమాత్రమునకైనా ప్రజలతో సంప్రతింపులు చేయుటయు న్యాయమేనాగదా! తము ప్రాతినిధ్యము ప్రజా మన్ననలు పొందవలెనంటే, ప్రజాహితమైన కార్యములను చేయవలయును గాని ప్రజలను కష్టపెట్టు పనులు చేయుట ఏమి న్యాయము?

తాము ప్రజాప్రతినిధులమని, ప్రజల సేవకులమని ప్రజలకు సేవలు చేయుటకై ప్రజలు యెన్నుకుంటే వచ్చా మన్న సంగతి మరచి ప్రజాప్రతినిధులు వి.ఐ.పి.లు, తాము ప్రజలకు నాయకులమని భావించుకొనుటయు, ప్రజలు వినయమని తమ్ము వారి చుట్టు తిరుగుటయు అనార్చి పోయితుండుట్లుకే ప్రజా

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ

స్వామ్య మిట్లా అపహాస్యం పాలైంది. ఈ ప్రజా నాయకులు తాము ఎన్నికకాగానే మంత్రుత్వాలు జబ్బులు, వారి ద్వారా తమ సభ్యత్వాన్ని నిలుపుకొనవలెననే ప్రయత్నమేము తప్ప ప్రజల క్షేమము జ్ఞప్తికే ఉండుటం లేదు. ఇది ఎంతైనా శోచనీయము. నిజానికి యీ ప్రజా ప్రతినిధులు ప్రజలు ఓట్లు యిస్తే వచ్చినవారు గనుక వీరు ప్రజలకు సేవకులుగాని, నాయకులు గారు. వారు చేయవలసిన పని ప్రజలకు సౌకర్యములు గాని తమ సౌకర్యములు, తమపార్టీ సౌకర్యములు చూచుకొనుట కాదు. అయినను, ఇట్లా తాలూకాలు, జిల్లాలు మార్చి, క్రొత్తవి సృష్టించి ప్రజలను కడగండ్లపాలు చేయుడము వారెవిధంగా ప్రజాహిత కార్యమని భావిస్తున్నారో వారికే తెలియాలి.

వివిధ ప్రాంతాలలో హరిజన దినోత్సవాలు

శంఖవరం

శంఖవరం పంచాయతీ సమితికి చెందిన ఉద్దండ జగన్నాథ రంలో హరిజనదినోత్సవం పంచాయతీ సర్పంచ్ శ్రీ పట్టికోళ్ల లాటయ్య అధ్యక్షతన జరిగింది.

కె. చిన్నాయపాలెం

అన్నవరం పంచాయతీ సమితికి చెందిన కె. ఇ. చిన్నాయపాలెంలో హరిజన దినోత్సవం సమితి అధ్యక్షుడు శ్రీ దంతులూరి వెంకట జగన్నాథరాజు అధ్యక్షతన జరిగింది.

గోనేడ

పెద్దాపురం పంచాయతీ సమితి ఆధ్వర్యాన, డిసెంబరు 30 వ తేదీన గోనేడలో హరిజన దినోత్సవం జరిగింది.

వారాజీ సర్పంచ్ శ్రీమతి గుగ్గిలపు వెంకటరత్నం అధ్యక్షత వహించారు.

పెనుమంట్ర

పెనుమంట్ర సమితి ఆధ్వర్యమున పెనుగొండలో హరిజనాభ్యుదయ దినోత్సవం జరిగినది. సభకు శ్రీ వైట్ల బాపన్న అధ్యక్షత వహించారు.

బి. డి. ఒ. శ్రీ జి. సి. హెచ్. రాధాకృష్ణ కార్యక్రమములనూ నిర్వహించారు. పరిశుభ్రముగాయున్న హరిజనుల గృహములకు పిల్లలకు బహుమతులు సమితివారిచే యీయబడినవి.

అమలాపురం

అమలాపురం పంచాయతీ సమితిలోగల ఉప్పలగుప్తం గ్రామంలో జరిగిన హరిజన దినోత్సవ సభకు పంచాయతీ సభ్యులు శ్రీ కొంకి వెంకన్న అధ్యక్షత వహించారు. అమలాపురం బి. డి. ఒ. శ్రీ వల్లూరి వీర్రాజు, విద్యా విస్తరణ అధికారి శ్రీ యస్. సూర్యనారాయణ, ఎ. పి. ఆర్. ఒ. శ్రీ యం. యస్. యస్మాయిల్, మహిళా సంక్షేమ అధికారిణి శ్రీమతి కోటనాగులమ్మ ముఖ్యఅతిథులుగా ప్రసంగించారు. ఉపసర్పంచ్ శ్రీ పిందుల తాతారావు బహుమతులు పంచిపెట్టారు.

మున్సిపలనరసింహపురం పంచాయతీకి చెందిన కేశనకుర్రుపాలెం గ్రామ పంచాయతీలో హరిజన దినోత్సవం జరిగింది. సభకు సర్పంచ్ శ్రీ పలిశెట్టి సూర్యనారాయణ (అబ్బులు రాజు) అధ్యక్షత వహించారు.

సంతాపం

తాపోలు, జనవరి 16: ఏటారు వాస్తవ్యులు తర్కవేదాంత సార్వభౌమ శ్రీ మండలీక వెంకటశాస్త్రి నిర్యాణమునకు రేపల్లె తాలూకా పెదమోటపల్లి సంస్కృత పాఠశాల ఆధ్వర్యమున జరిగిన ప్రత్యేక సమావేశంలో సంతాపము వెల్లడిస్తూ తీర్మానించారు. ఈ సమావేశమునకు పెదమోటపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ రుద్రరాజు పద్మరాజు అధ్యక్షత వహించారు. స్వర్గీయ శ్రీ శాస్త్రి కుటుంబమునకు సానుభూతి తెలుపుతూ శ్రీయుతులు జ్యోతుల వెంకటసుబ్బారావు, జగ్గప్ప తదితర పార్టీ ప్రముఖులు కూడా ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వ దౌర్బల్యం

ఆర్యా, డిసెంబరు 18వ తేదీ ఆంధ్రప్రభలో కేంద్ర ప్రభుత్వ అసమర్థత అను సంపాదకీయములో ఒక యదార్థ విషయాన్ని పేర్కొన్నారు. మీరు వ్రాసినట్లుగా నక్సలైట్ల సమస్య విషయములో కేంద్ర ప్రభుత్వము సరియైన మార్గము అనుసరించుటలేదు. కేంద్రములో వున్న ప్రభుత్వం కమ్యూనిస్టుల మీద ఆధారపడి వున్నది. వారి మద్దతు వలననే ప్రభుత్వము పరిపాలన సాగిస్తున్నది. ఇట్టి పరిస్థితులలో కేంద్రము నక్సలైట్ల సమస్యపై దృఢముగా వ్యవహరిస్తుందని అనటానికి వీలులేదు. కమ్యూనిస్టులు ఎన్ని ముక్కలుగా విడిపోయినా వారందరూ ఒకటే. అరాచకము లేవనెత్తుటయే వారి లక్ష్యము. ఇట్టి పరిస్థితులలో ప్రజానీకము దృఢనిశ్చయముతో ఒకటిగా నిలబడవలసిన సమయము ఆసన్నమైంది. జాతిలో స్వాతంత్ర్య పిపాస రేపిన నేతాజీ జన్మస్థలమిది. "వందే మాతరము" ద్వారా అశేష భారత ప్రజల్లో జాతీయ భావము ప్రబోధించిన బంకించంద్రుని గన్న పుణ్యభూమి అది. విశ్వకవి రవీంద్రుని గన్న పుణ్యభూమి అది. గీతను గీతాంజలిని కాదని ఎర్ర పుస్తకముతో తిరుగుతున్న మావో మానసపుత్రుల ఆశలు నెరవేరవు. భారత్‌లో వియత్నామును సృష్టించాలన్న ఆశలు నెరవేరవు. బెంగాల్‌ను రక్షించటానికి యావద్భారతము ముందుకు రావలసిన సమయము ఆసన్నమైంది.

శివాజీ,
విజయవాడ—2.

ఏసుక్రీస్తు జననము

ఆర్యా, ఆంధ్రప్రభ తే. 25.12.70ది పత్రికలో క్రీస్తు పుట్టుకను గూర్చి శ్రీ టి. అప్పలరావు వ్రాసిన వ్యాసములోని కొన్ని విషయములు ప్రొటెస్టెంటు క్రైస్తవులు యెరుగరు, నమ్మరు గూడాను.

మరియు అతిలోక సుందరి యని, వివాహం నిరాకరించెనని, ఆమె తల్లిదండ్రులు వివాహము చేయవలయునని పట్టుబట్టగా వివాహమాడుటకు ఎచ్చు పురుషులలో ఎవరి చేతికర్ర పూలు పూయునో ఆట్టి వానిని వివాహమాడెదనని షరతు పెట్టెనని, స్వయంవరమునకు అనేక రాజ్యములకు జెందిన రాజులు విచ్చేసిరని, స్వయంవర వేదుకను జూచుటకు వచ్చిన వేలాది జనములో యోసేపు ఒకడని, ఆయన చేతికర్ర పుష్పించినదని, ఆయన నడివయస్కుడని చెప్పుటకు బైబిలులో నెట్టి ఆధారములు లేవు.

ప్రతిమ పూజలను జేయు రోమన్ కతోలిక్కులు సృష్టించిన పురాణమే యిది. బైబిలులో మత్తయి, లూకా సువార్తలలో క్రీస్తు పుట్టుకను గూర్చి యిట్లు వ్రాయబడి యున్నది.

మత్తయి:— యేసుక్రీస్తు జనన మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపే ఆమెకు పరిశుద్ధాత్మవలన గర్భవతిగా నుండెను.

లూకా:— గాబ్రియేలు దూత నజరేతను పూరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి— దయా ప్రాప్తురాలా నీకు శుభము— ఇంతకు మించిన వివరము లెక్కడను లేవు.

పాలస్తీనా దేశములో స్వయంవరము ఆచారమే లేదు. పేద కుటుంబీకురాలగు మరియను వరించుటకు అనేక రాజ్యములకు జెందిన రాజులు వచ్చి యుండినారనుట కేవలము అసంభవము. నిజముగా అట్లు జరిగియుంటే బైబిలులో వ్రాయబడకుండుటకు యెట్టి కారణము లేదు.

ఎవరో పుట్టించిన ఈ కల్పనా కథను క్రైస్తవులందరికీ అన్వయించుటలాగున ప్రకటించుట అనుచితము.

జి. ఎఫ్పర్మ,
తె.బా. సంఘముల కన్వెన్షన్ ప్రెసిడెంట్,

నల్లగొండ జిల్లాలో బకాయి వసూళ్ళను వాయిదా వేయాలి

ఆర్యా,

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో నల్లగొండ చాలా వెనుకబడిన జిల్లా. ముఖ్యముగా వ్యవసాయరంగంలో. నాగార్జునసాగర్, మూసీ కాల్వల క్రింద గల గ్రామాలు మినహా జిల్లాలోని అనేక గ్రామాల వ్యవసాయాలు కేవలం వర్షాధారం, బావులపైననే నిర్వహింపబడుచున్నవి. గత అయిదు సంవత్సరాల నుండి వ్యవసాయిక పరిస్థితులకు అనుకూలంగా వర్షాలు కురియలే దనుటలో అతిశయోక్తి లేదు. ఈ వర్షాభావంవల్ల రైతుల ఆర్థిక పరిస్థితులు చాలా ఆందోళనకరంగా తయారైనవి. ముఖ్యంగా పేరుశనగపంటకు అనువైన వర్షాలు పడక, పూర్తిగా నష్టమై పోయినది. సూర్యాపేట, హుజూరునగర్ తాలూకాలలో సాంబల పరిచేలు ఒక విధమైన జాడ్యానికి గుర్తైనవి రైతుల అంచనాలను పూర్తిగా తారుమారు చేసినవి. నల్లగొండ జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన రైతులు చాలావరకు ఆముదాల పంటపై ఆధారపడి యుంటారు. కాని, గత సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు వర్షపు జల్లైనా లేనందున ఆ పైరులు నిలువునా ఎండిపోవుచున్నవి. తీవ్రమైన వర్షాభావంవలన బావులందు నీరు లభ్యం కాకపోగా, రైతులు ఆహర్నిశలు శ్రమించి, పూడికలు తీసి, మట్టి త్రవ్వినా పొలాలకు నీరు సరిగా సరఫరా కాకపోవడం వలన యాసంగిపంట నాల్గవ వంతు నేలలో సాగుచేయటం కూడా దుర్లభంగా యున్నది. రామన్నపేట, నల్లగొండ తాలూకాలలో యేర్పడిన క్షామ పరిస్థితుల దృష్ట్యా వ్యావసాయిక విద్యుత్ (పి.వి.ఎస్.) తాత్కాలికముగా వాయిదా వేయడం హర్షించదగిన విషయం. కావున ఇటి ఆందోళనకర పరిస్థితులలో ప్రభుత్వం ప్రత్యేక వసూళ్ళ ఉద్యమాన్ని ప్రారంభించడం సమంజస విషయం కాదు. తక్కావి రుణాలు అపరాధ వడ్డీలతో అసలు మొత్తంకంటె వడ్డీ మొత్తం ఎక్కువ అయిపోయినది. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవలసి యుంటుంది. అనేక సంవత్సరాలుగా పేరుకొనిపోయిన రుణాలను రైతుల నుండి స్థానిక రివిన్యూ అధికారులు నిర్దాక్షిణ్యంగా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలియుచున్నది. వాస్తవంగా ఇటువంటి చర్య గైకొంటే సన్నకారు రైతులు తమ వ్యవసాయాలు కోల్పోయి, వ్యవసాయ కూలీలుగా మారి వలసపోయే ప్రమాదం ఏర్పడగలదు. కరువు పరిస్థితులలో సతమతమవుతున్న రైతులకు ప్రభుత్వం అదనపు సహకారం అందచేయవలసిన ఈ సమయంలో ప్రత్యేక వసూళ్లకు పూనుకొనడం దురదృష్టకరం. ప్రస్తుతం కొన్ని గ్రామాలకు మంచినీటి కొరతకూడా పీడిస్తున్నది. పరిశీలనకోసం ప్రభుత్వాధికారులు నార్కట్‌పల్లి, చిట్యాల గ్రామాలను సందర్శిస్తే పరిస్థితిపూర్తిగా అవగాహన కావచ్చును.

ప్రభుత్వం జిల్లాలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు తగిన సహకారాన్ని అందించి, తాత్కాలికంగా అన్నిరకాల బకాయి వసూళ్లను నిలిపివేయడం రైతుల శ్రేయస్సుకు అవసరం.

నార్కట్‌పల్లి, చిట్యాల, నేరడ, వనిపాకల, తదితర గ్రామాల ప్రజలు తమ ప్రాంత కరువు పరిస్థితులను సవివరంగా వివరిస్తూ, జిల్లా కలెక్టరుకు ఒక వినతి పత్రమును కూడా సమర్పించి యున్నారు. మరియు నల్లగొండ నియోజకవర్గమునకు చెందిన శాసనసభ్యులు శ్రీ శ్రీనివాసరావును కూడా ప్రజలు సంప్రదించగా, వారు ఈ ప్రాంత పరిస్థితి పట్ల సానుభూతిని ప్రకటించి, ఈ విషయమును ప్రభుత్వ దృష్టికి తేగలరని హామీ యిచ్చారు.

పి. వి. నర్సింహారావు,
చిట్యాల తా., నల్లగొండ.

ఇంటరుమీడియేటు పరీక్షకు బాలికలకు అనుమతి

ఆర్యా, ఇదివరలో ఎస్.ఎస్.ఎల్.సి. ప్యాసైన బాలికలు పి.యు.సి. పరీక్షకు కాలేజీలలో చదువకుండ ప్రయివేటుగా వెళ్లుటకు ఆవకాశము వుండెడిది. అదే విధముగా పదవతరగతి పబ్లిక్ పరీక్ష 1969 సం.లో ప్యాసైన బాలికలకు 1971 మార్చిలో జరుగు ఇంటర్ మీడియేటు పరీక్షకు వెళ్లుటకు అనుమతి యిప్పించుమని కోరుచు గవర్నమెంటు వారికి పిటీషనులు పంపుకొంటిమి.

అందుపై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ బోర్డువారు దయతో అట్టి అనుమతి యిచ్చిరి. అందులకు సంతసించి కాలేజీలలో చేరి చదువుకొనుటకు తగిన ఆర్థిక సోమతు లేని అనేకమంది బాలికలకు ఈ పరీక్షకు కావలసిన పుస్తకములు సంపాదించుకొని పరీక్షకు సిద్ధమగుచుంటిమి. ఇంతలో గవర్నమెంటువారు నెం. 28801. 5—270—3 తే. 29.9.70 గల ఆర్డరులో "1971 మార్చి ఏప్రిల్‌లో జరుగుఇంటర్ మీడియేట్ పరీక్షకు కాలేజీలో చదువకుండ ప్రయివేటుగా చదువుకొనిన అభ్యర్థులకు ప్రవేశము ఇవ్వబడదు" అని ఆర్డరు ప్రకటించిరి.

పిడుగువంటి ఈ వార్తవలన పేద బాలికలు ఎందరికోమ తీరని నష్టమునకు గురి అయితిమి. రెండు సంవత్సరముల మా జీవితము, కృషి, ధనము వృథా చేయబడినవి. కనుక గవర్నమెంటు వారు ఈ విషయమును పునరాలోచించి మొదటి వాగ్దానము ప్రకారము బాలికలకు 1971సం. మార్చిలో జరుగు ఇంటర్‌మీడియేట్ పరీక్షకు ప్రైవేటు అభ్యర్థినులుగా వెళ్లుటకు అనుమతి యివ్వవలెను త్వరలో ఆర్డరు యిప్పింప గోరెదము.

అట్టి అనుమతి వలన గవర్నమెంటు వారికి కల్గు నష్టమేమియు వుండదు సరికదా, కాలేజీలలో చేరి చదువుకొనుటకు అవకాశము లేని ఎందరో పేద బాలికలు ఉన్నత విద్య పొందుటకు అవకాశము కల్గును కనుక తప్పక ఈ అవకాశమును త్వరలో కల్గింపగోరెదము.

కె.ఆర్. సీతాదేవి,
తగరం.

లేఖలు

7 వ తరగతికి ఉమ్మడి పరీక్షల ప్రయత్నం విరమించాలి

ఆర్యా: ఈ సంవత్సరం 7వతరగతికి రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి పరీక్షలు అమలుజరుపనున్నట్లు విద్యామంత్రి విజయవాడలో వెల్లడించిరి. ఇప్పుడు ఈ ఉమ్మడి పరీక్షలు అమలుజరుపుటకు తొందరపాటు చర్యలని చెప్పకతప్పదు. నూతనంగా ఉమ్మడి పరీక్షలు అమలుజరుపదలపెట్టినప్పుడుఆ పరీక్షల స్వరూపం ఫలితాలు, మాదిరి ప్రశ్నాపత్రములు—మున్నగు విషయములపై నిర్దిష్టమైన ఒక పద్ధతిని ముందుగానే తయారు చేసుకొని ఆ పద్ధతిలో పరీక్షలు జరుగగలవని అన్ని విద్యాసంస్థలకు సంవత్సరం ప్రారంభములోనే తెలియజేసి పరీక్షలు అమలు జరుపుటకు పూనుకొనుట సమంజసము. అంతేగాని ఏనాడు నెలల వ్యవధిలో యిప్పుడు యీ పరీక్షలు అమలు జరుప బూనుకొనడం తొందరపాటు చర్య మాత్రమే. కొన్నిపాఠశాలల్లో తెలుగుపండితులు, హిందీపండితులు, ఇతర ఉపాధ్యాయులు లేనికారణంగానని, ఉపాధ్యాయులను ఆలస్యంగా నియమించడం మూలంగాగాని చెప్ప వలసిన పాఠములు చాలా మిగిలిపోయినవి. ఇదే సమయంలో 1971వ సంవత్సరపు జనాభా లెక్కలు వ్రాయుటకుగాను చాలమంది ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించడం జరిగింది. అదియు గాక మార్చి నెలలో లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నందున చాలామంది ఉపాధ్యాయులు ఎన్నికల విధులను నిర్వహించుటకుగాను నియమించబడుదురు. ఇట్టి పరిస్థితులలో మిగిలిన పాఠములు పూర్తిచేసి విద్యార్థులను ఉమ్మడి పరీక్షలకు తయారు చేయుటకు సాధ్యము గాదు. ఈ కారణములవల్ల ఉన్నదా తెలుపుతూకొని 7వ తరగతికి ఉమ్మడి పరీక్షలు అమలు జరుపు ప్రయత్నము ఈ సంవత్సరమునకు విరమించవలసినదిగా విద్యాశాఖమంత్రికి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

లింగాల సుందరం, జాయింట్ సెక్రటరీ
జాతీయోపాధ్యాయ సంఘం విజయవాడ 1

సిబ్బందిని తగ్గించరాదు

ఆర్యా,

పీటీపారుదల శాఖామంత్రి ఆదేశానుసారము నాగార్జునసాగర్ శాఖవారి యూనిట్‌లందు రాబోవు సంవత్సరమునకు (1971—72) గ్రాంటు తక్కువగా ముందును గావ, అందు పనిచేయు సిబ్బందిని తీసివేయుటకు ప్రభుత్వమువారు ఉత్తర్వులు మంజూరు చేయుచున్నారని తెలియుచున్నది. ప్రస్తుతం 20 శాతము తగ్గించుట కొరకు శాలువలం చీఫ్ ఇంజనీరుగారి ఆఫీసునుండి ప్రపోజల్స్ వెళ్లినవి. అదే ఉత్తర్వులు అనుసరించి జరిగిన యెడల 1967 సంవత్సరము మాదిరిగా మరియొకసారి మన రాష్ట్రములో సిబ్బంది రిట్రెంచ్‌మెంటు ఏదుర్కొనవలసి వచ్చును. అప్పటి రిట్రెంచ్‌మెంటుననే ఎన్నో కష్టాలపాలై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న విషయము మీ కందరికి తెలిసిన విషయమే. మళ్లీ మూడు సంవత్సరములకే యీ రిట్రెంచ్‌మెంటు జరిగినచో సిబ్బంది ఎన్ని కష్టములకు గురికావలసి వచ్చునో అన్న విషయాన్ని ప్రభుత్వమువారు సానుభూతితో ఆలోచించవలెను. శాసనసభ్యులు, అధికార, ప్రతిపక్ష సభ్యులు, ఈ సందర్భమున జోక్యం చేసుకుని రిట్రెంచ్‌మెంటును విరమింపచేయవలెను. ఒకవేళ నాగార్జునసాగర్ శాఖవారి యూనిట్‌లందు తగ్గించుటకున్నపని ఉన్నచో యిక్కడి సిబ్బందిని వేరు సర్దించుట గాని, కొత్తగా పెట్టబోవు ఉక్కు కర్మాగారమునకు గాని బదిలీచేసి వినియోగించవలసి యున్నది.

ముఖ్యముగా మూపర్‌వైజర్లు, ఓవర్సీర్లు, క్లరికల్ సిబ్బంది మరియు నాల్గవ తరగతి ఉద్యోగస్తులు యీ విషయముపై ఆందోళన చెందుచున్నారు. కావున ప్రభుత్వమువారు, ప్రజాసేవకులు శ్రద్ధవహించి రిట్రెంచ్‌మెంటు నివారణకు తోడ్పడవలసినదిగా కోరుచున్నాము.

ఎన్. అంజారావు, సెక్రటరీ
ప్రభుత్వ నాల్గవతరగతి ఉద్యోగస్తుల సంఘం
నందిగామ తాలూకా

కణుకలో విద్యుత్ రెవెన్యూ ఆఫీసు అవసరం

ఆర్యా, పాలకొల్లుగా విద్యుత్ రెవెన్యూ ఆఫీసు కొవ్వూరులో వుండేది. తణుకు తాలూకాలో 9,000, తాడేపల్లిగూడెం తాలూకాలో 5,000 కొవ్వూరుతాలూకాలో 6,000 సర్వీసు కనక్షన్లు వుండేవి. అయితే, కొవ్వూరుకు రాకపోకల ఇబ్బందులు ఎక్కువగా వుండే కారణముతో ఆ రెవెన్యూ ఆఫీసు తాడేపల్లిగూడెంకు తరలించిరి. బోర్డు తీర్మానం ప్రకారం ప్రతి 15,000 కనక్షన్లకు ఒక రెవెన్యూ ఆఫీసు ఏర్పాటుచేయాలని నిర్ణయించిరి. దాని ప్రకారం 15,000 సర్వీసు కనక్షన్లుగల తణుకు తాలూకాను విభజించి, కొన్నిటిని అనగా పెనుగొండ ప్రాంతములోని వాటిని పాలకొల్లులోకలిపి, మిగతా తాలూకాను విడదవోలుకుకలిపి, విడదవోలులో రెవెన్యూ ఆఫీసును ఏర్పాటు చేయుదలచినట్లు తెలుస్తుంది. ఇది న్యాయం కాదు. తణుకు తాలూకాకు ప్రత్యేకంగా 15,000 కనక్షన్లకు మించియున్నవి. కనుక తణుకులోనే విద్యుత్ రెవెన్యూ ఆఫీసును ఏర్పాటుచేయవలసినదిగా కోరుచున్నాము.

తంగిరాల కృష్ణారాధికా,
వి. వి. యస్. శర్మ.

గ్రహబలం

8-1-1971 సోమవారం

పుష్య బహుళ సప్తమి తెల్లవారుజామున 6—15, పగలు రాత్రి 7—35. ఈరోజు వర్జ్య — దుర్ముహూర్తములు గమనించి ప్రయాణములు, ఇండ్లు మారుట, నూతన వృత్తి స్వీకారము, అధికారుల సందర్శనము చేయవచ్చును.

మేషం : గృహ సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ వుంటుంది. కాని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి లోటుండదు.

వృషభం : మీ ఆలోచనలు ఫలిస్తాయి. సాహస కార్యాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. సోదరవర్గం వారికి అభివృద్ధి సంభవం. రోహిణి వారికి వృథా ఆలోచన లుండవచ్చు.

మిథునం : కుటుంబంలో సుఖ శాంతులు లభిస్తాయి. బంధు మిత్రులతో ఇష్ట గోష్ఠి, విద్యావ్యాసంగం, మృష్టాన్న భోజనం, వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ప్రోత్సాహం సంభవం.

కర్కాటకం : అనుకూల మయిన రోజు. మీ కీర్తి ప్రతిష్టలు పదిమందిలో ప్రశంసాపాత్ర మవుతాయి. యత్నకార్యాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.

సింహం : మీ నోటికి చురుకుతనం ఎక్కువ. గోడకు చెవులుంటాయని గుర్తుంచుకోండి డబ్బు వస్తే ఏదో చెయ్యాల నుకుంటారు. కాని అదే మీ చేతిలోనుండి వచ్చిన దారినే పోతుంది.

కన్య : మీరు చేపట్టిన కార్యాలు చురుకుగా నెరవేరుతాయి. ఉద్యోగ వృత్తులలో ఉత్సాహం — తెలివితేటలు చూపుతారు. అదన ఆదాయం పొందుతారు. హస్తవారికి [illegible] ఎక్కువ.

తుల : వృత్తి ఉద్యోగాలలో వ్యయ ప్రయాస లెక్కువ. ప్రయాణ తొందరలుంటాయి. శుభసూచక కార్యక్రమాలు వనికిరావు. విశాఖ వారికి విశ్రాంతి తక్కువ.

వృశ్చికం : స్త్రీ రాస్తి వ్యవహారా లుండవచ్చు. కొంత ఆందోళన కలుగవచ్చు. కాని జయం మీదే! ప్రయత్నాలు క్రమానంతరం ఫలిస్తాయి. ఆర్థికంగా లోటుండదు.

ధనుస్సు : శ్రమ దమాదులు — అధిక భారం గల వృత్తి ఉద్యోగాలు విసుగు కలిగిస్తాయి. అయితే బాధ్యత తప్పదు. తొందర కార్యక్రమాలు వూపిరి సలువ నివ్వవు.

మకరం : కళ్యాణమూలకంగా మేలు జరుగుతుంది మీ ఆలోచనలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం సంభవం, శ్రవణం వారికి మానసిక విశ్రాంతి తక్కువ.

కుంభం : శత్రువులు లొంగి వుంటారు. ఆరోగ్యం సాధారణం, ఋణాలు బాధించవు కాని తెలియని వేదనతో సతమత మవుతారు. అకాల ఆహార విహారాలు — వృత్తి శ్రమ సంభవం.

మీనం : సంతానవర్గ సమస్య లుండ వచ్చు. కాని మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్ట లుంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా వుంటాయి.

సంతాపం

నిడుబ్రోలు, జనవరి 16: గుంటూరు జిల్లా చేనేత కాంగ్రెసు కార్యదర్శి శ్రీ రచా[illegible] భావనాఋషి ఆకస్మిక మృతికి వారి కుటుంబానికి శ్రీ ప్రగడకోటయ్య (ఎం.ఎల్.సి.) సానుభూతి సంతాపాలను తెలియచేస్తూ, ఆకస్మిక మృతివల్ల చేనేత లోకానికి తీరని లోటు ఏర్పడిందని అన్నారు.

హిందూ మహాసముద్రం భద్రతపట్ల ఇండియా ఆందోళన

పరిస్థితి నానాటికి విషమిస్తున్నదని విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ హెచ్చరిక

సింగపూర్, జనవరి 16: హిందూమహా సముద్రంలో 'డిగోగార్షియా' వద్ద బ్రిటన్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఒక క్రొత్త కమ్యూనికేషన్ల స్థావరం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడాన్ని భారత విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు తీవ్రంగా ఖండించారు.

కామన్వెల్తు ప్రధాన మంత్రుల రెండవ రోజు సమావేశంలో ప్రసంగిస్తూ, హిందూ మహా సముద్రంలో ఆధిపత్యంకోసం పెనుగులాట ప్రారంభం కావడంపట్ల ఆందోళన, విచారం వ్యక్తం చేశారు.

హిందూమహా సముద్ర ప్రాంతం క్రమక్రమంగా, అగ్రరాజ్యాల మధ్య తీవ్ర శత్రుత్వానికి, ఉద్రిక్తతకు దారితీసే ప్రమాద కేంద్రంగా పరిణమిస్తున్నదనీ దక్షిణాఫ్రికా సైనిక పాటవం పెరుగుదల పట్ల ఆందోళన చెందుతున్న, కామన్వెల్తు సభ్యదేశాల శ్రేయస్సు దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన విషయమని భారత విదేశాంగ మంత్రి స్పష్టీకరించారు.

అంతకు ముందు బ్రిటిష్ ప్రధాని శ్రీ ఎడ్వర్డ్ హీత్, దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాలు సరఫరా చేయడాన్ని సమర్థిస్తూ ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సోవియట్ ఆధిపత్యం నానాటికి అధిక మవుతున్నదని ఆరోపించారు.

అయితే తరువాత శ్రీ స్వరణ్‌సింగ్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వానికి ఎట్టివిధమైన సహాయం అందచేయవద్దనీ, అప్పుడే, ఆ ప్రాంతం విమోచనకు కృషి చేయడానికి పిలుపుతుందనీ సభ్యదేశాలన్నింటికి విజ్ఞప్తి చేశారు.

''లేకపోతే రక్తపాతానికి దారితీసే ఘోర యుద్ధ ప్రమాద భయం పట్టి పీడిస్తూనే ఉంటుంది'' అని ఆయన హెచ్చరించినప్పుడు అనేకమంది ప్రతినిధులు హర్షధ్వానాలు చేశారు.

హిందూ మహా సముద్రంలో కీలకమైన ప్రాంతాలలో బ్రిటన్ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడానికి ఇండియా ఏమాత్రం సమ్మతించ జాలదని స్పష్టీకరిస్తూ, ఈనాడు ప్రపంచంలో ఏ చిన్న, స్వతంత్ర దేశంకూడా, తన సార్వభౌమాధిపత్యాన్ని, స్వాతంత్ర్యాన్ని, అగ్రరాజ్యాల ఆధిపత్యానికి తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేదని శ్రీ స్వరణ్‌సింగ్ ఉద్ఘాటించారు.

ఇండోచైనానుంచి విదేశీ సేనల ఉపసంహరణ

అమెరికా సేనతో సహా, ప్రస్తుతం ఇండో చైనాలో ఉన్న అన్ని విదేశీ సైన్యాలను వెంటనే ఉపసంహరించడం ఎంతైనా అవసరమని భారత విదేశాంగ మంత్రి ఉద్ఘాటించారు.

లావోస్, కంబోడియా, వియత్నాంల నుంచి మొట్టమొదట అమెరికా తన సేనలను ఉపసంహరించడం అత్యవసరమని ఆయన అన్నారు.

అన్ని విదేశీ సేనల ఉపసంహరణకు ఒక గడువు నిర్ణయం కావాలనీ, ఈ ఉపసంహరణ కార్యక్రమం అంతర్జాతీయ కంట్రోలు కమిషన్ పర్యవేక్షణలో దశల వారిగా పూర్తి చేయవచ్చుననీ శ్రీ స్వరణ్‌సింగ్ చెప్పారు.

ఇండో చైనా సమస్యపై కుదిరిన జెనీవా ఒప్పందాన్ని అమలు జరిపించే నిమిత్తం, ఇండియా, కెనడా, పోలండ్ దేశాలతో ఈ అంతర్జాతీయ కంట్రోలు కమిషన్ ఏర్పాటైన విషయం తెలిసినదే.

ఇండో చైనాలో విదేశీ సేనలు వున్నంత కాలం ఆ ప్రాంతంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడం అసాధ్యమనీ, అందుచేత లావోస్, కంబోడియా, వియత్నాంల నుంచి అన్ని విదేశీ సైన్యాలను మొదట ఉపసంహరించడం అవసరమనీ ఆయన అన్నారు.

అంతేకాక లావోస్, కంబోడియా సమస్యల పరిష్కారానికి ముందుగానే వియత్నాం సమస్య పరిష్కారం కావడం అవసరమని కూడా ఆయన అన్నారు.

బంగారం అక్రమ రవాణా చేస్తున్న అరబ్ ముఠా అరెస్టు

కోజికోడ్, జనవరి 16 : కాసర్‌గోడ్ తీరం సమీపంలో గత బుధవారంనాడు ఒక అరబ్ లాంచిలో విదేశీ బంగారం తీసుకు వస్తున్న విదేశీ ముఠా, కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకోడానికి వస్తూండగా గత్యంతరంలేక, తమవద్ద ఉన్న దొంగబంగారం యావత్తూ సముద్రంలోకి విసిరివేశారని, కొచ్చిన్ అడిషనల్ కస్టమ్స్ కలెక్టర్ శ్రీ వి. ఆర్. రెడ్డి నేడిక్కడ చెప్పారు.

అయితే ఈముఠా, సముద్రంలోకి ఎంత బంగారం విసిరి వేసిందీ తెలియలేదు. ఆ బంగారాన్ని సముద్రంలోనుంచి ఇప్పుడు వెలికి తీయడం కష్టమని శ్రీ రెడ్డి చెప్పారు.

అరెస్టయిన ఈ ముఠాలో కేరళకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు.

రాష్ట్రంనుండి 14 సీట్లకు లేబర్‌పార్టీ పోటీ

హైదరాబాద్, జనవరి 16: మైనారిటీలు, లేబర్‌పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం 15 న సెంట్రల్ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు శ్రీ సయ్యద్ అన్వర్ హుసేన్ అధ్యక్షతన సమావేశమై రానున్న మధ్యంతర ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టడానికి 14 పార్లమెంటరీ నియోజకవర్గాలను సెలెక్టు చేసింది.

వార్తాపత్రికల సమాఖ్య ప్లీనరీ సమావేశం వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 16: ఫిబ్రవరి 2 నుండి హైదరాబాద్‌లో జరగవలసియున్న అఖిల భారత చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సమాఖ్య ప్లీనరీ సమావేశం వాయిదా పడినట్లు, రానున్న ఎన్నికల మూలాన ఈ చర్య తీసుకొన్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి నేడు చెప్పారు.

ఒరిస్సా అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు: ఉత్కళకాంగ్రెసు విజ్ఞప్తి

కటక్, జనవరి 16: ఒరిస్సాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆసక్తి లేదని శ్రీ బిజూ పట్నాయక్ నాయకత్వంలోని ఉత్కళ కాంగ్రెసు స్పష్టం చేసింది. రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేసి, లోక్‌సభ ఎన్నికలతోపాటు మధ్యంతర ఎన్నికలు జరిపించాలని ఉత్కళ కాంగ్రెసు గట్టిగా కోరింది.

పార్టీ కమిటీ కౌన్సెలర్ ప్రముఖుల సంయుక్త సమావేశంలో నిన్న ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

లోక్‌సభ ఎన్నికలతోపాటు, రాష్ట్ర అసెంబ్లీకికూడా ఎన్నికలు జరిపించడానికై, ఎన్నికల కార్యక్రమాన్ని రూపొందించ వలసిందిగా ఎలక్షన్ కమిషన్‌కు సలహా ఇవ్వాలని రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఉత్కళ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

ఒరిస్సానుండి తిరిగి 13మంది ఎం.పి.ల పోటీ

భువనేశ్వర్, జనవరి 16: రద్దయిన లోక్‌సభ సభ్యులు (ఒరిస్సా) 13మంది రానున్న ఎన్నికలలో తిరిగి పోటీ చేయనున్నారు. వారిలో 6గురు స్వతంత్ర పార్టీకి, ఇరువురు అధికారకాంగ్రెసుకు, ముగ్గురు పి.ఎస్.పి.కి, ఒకరు ఎస్.ఎస్.పి., మరొకరు ఉత్కళ కాంగ్రెసుకు చెందినవారు.

సంబల్‌పూర్, పూరి నియోజక వర్గాలకు ఒరిస్సా ఎస్.ఎస్.పి. పార్లమెంటరీ బోర్డు శ్రీ రాబీ రేను, శ్రీ కృష్ణపట్నాయక్‌ను సెలెక్టు చేసింది.

భువనేశ్వరం నుండి శివాజీ పట్నాయక్‌ను నిలబెట్టడానికి మార్క్సిస్టు పార్టీ నిర్ణయించింది.

ఉత్కళ కాంగ్రెసు అభ్యర్థిగా ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిజూపట్నాయక్ లోక్‌సభకు భంజ్‌నగర్ నుండి తిరిగి పోటీ చేస్తున్నారు.

బాలసోర్ నుండి పార్టీ అధ్యక్షుడు శ్రీ నిల్మానిరౌత్‌రాయ్ పోటీచేస్తున్నారు.

ఒరిస్సాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు వ్యవధి

రాష్ట్రపతికి విజ్ఞప్తి

భువనేశ్వర్, జనవరి 16: ఒరిస్సాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించడానికి కనీసం 15 రోజులు వ్యవధి యివ్వవలసిందిగా కోరుతూ, ఒరిస్సా క్రొత్త కాంగ్రెసు, పి.ఎస్.పి., కమ్యూనిస్టు పార్టీల నాయకులు రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరికి నిన్న ఒక టెలిగ్రాం పంపారు.

హైదరాబాద్ వద్ద ఏర్‌ఫోర్స్ అకాడమీ

ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 16 : హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో దుండిగల్ వద్ద నిర్మించిన ఏర్‌ఫోర్స్ అకాడమీని ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం ప్రారంభోత్సవం చేశారు.

ఈ అకాడమీ నిర్మాణానికి రు. 6.5 కోట్లు వ్యయం మయినవి.

విమాన పైలట్లకు, విమాన దళంలో సాంకేతిక సిబ్బందికి, ఇతర సిబ్బందికి శిక్షణ యివ్వడానికి సంస్థలు దేశం అంతటావివిధచోట్ల ఉండటంకన్నా ఒకేచోట ఒక కేంద్రాన్ని నెలకొల్పడానికి రూపొందించిన పథకాలను ముఖ్యమంత్రి శ్లాఘించారు.

ఈ అకాడమీ నెలకొల్పడానికి 5,600 ఎకరాలు బహూకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత వ్యక్తంచేస్తూ, సాంకేతిక సిబ్బందికి, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో ఈ సంస్థ బృహత్ పాత్ర వహించగలదని విమాన దళ ప్రధానాధిపతి శ్రీ పి. సి. లాల్ అన్నారు.

అకాడమీకి కేంద్ర రక్షణమంత్రి శ్రీ జగ్జీవనరాం ప్రారంభోత్సవం చేయవలసి ఉంది. కాని, అనివార్యంగా ఉన్న కారణంగా ఆయన రాలేకపోయారు.

అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా విమానాల విన్యాసం జరిగింది.

తొలుత ముఖ్యమంత్రి రాగానే ఆయన వందన స్వీకారం చేసి, పెరేడ్‌ను పరిశీలించారు. పెరేడ్‌ను డి. ఎ. లాపోన్‌టెయిన్ నిర్వహించారు. ఏర్ వైస్ మార్షల్ శ్రీ వి. శ్రీహరి పెరేడ్‌నుండి వందనం స్వీకరించారు.

విమాన దళానికి చెందిన అధికారు లందరికీ ఈ సంస్థ శిక్షణనిస్తుంది. ఈ ప్రాజెక్టును దశల వారీగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశకు ప్రారంభోత్సవం జరిగింది. రు. 14 కోట్ల వ్యయంతో రానున్న 3 ఏండ్ల కాలంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిస్తారు.

ప్రధాని సభలో గలభా

(1వ పేజీ తరువాయి)

కోట్లాది పేద ప్రజానీకానికి ఆర్థిక న్యాయం చేకూర్చడానికి తమ పార్టీ పోరాటం జరుపుతున్నదని ప్రధాని స్పష్టం చేశారు.

ఆస్తిహక్కు రద్దుకావాలని కోరడంలేదు

పరిశ్రమల అభివృద్ధికి గానీ, లేదా ఆస్తిహక్కుకు గాని తమ పార్టీ ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదనీ, అయితే, పెద్ద పరిశ్రమలు, సంపద, కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావడాన్ని సహించజాలమని కూడా శ్రీమతి గాంధి ఉద్ఘాటించారు.

తన సభలను విఘ్నం కావించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవని ఆమె ఆరోపించారు.

గాంధిజీ వంటి మహావ్యక్తి జన్మించిన గుజరాత్‌కు చెందిన ప్రజలు గాంధిజీ బోధలను విస్మరించజాలరని, అహింసా పద్ధతుల ద్వారా సోషలిజం సాధనకు పురోగమించగలరన్న ఆశాభావాన్ని శ్రీమతి ఇందిరాగాంధి వ్యక్తం చేశారు.

జనసంఘం విధానాలపై తీవ్ర విమర్శ

జనసంఘం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ప్రధాని తీవ్రంగా విమర్శించారు. మహాత్మా గాంధి హత్యకు మతతత్వ శక్తులే కారణమని ఆమె ఆరోపించారు. ''అట్టి మతతత్వ శక్తులను వీరు క్షమించ గలరా?'' అని కూడా శ్రీమతి ఇందిరాగాంధి ఆవేశంతో ప్రశ్నించారు.

స్వతంత్రపార్టీ రాజాలు, గుత్తపెట్టుబడిదారుల పార్టీ అనీ, దేశంలో ఆర్థిక అసమానత రూపుమాపడంపట్ల ఆ పార్టీకి ఆసక్తి లేదని కూడా ప్రధాని అన్నారు.

అవిభక్త కాంగ్రెసులోని కొంతమంది వ్యక్తులకు సోషలిజంలో విశ్వాసం లేదనీ, అయితే, వారు ఆ విషయాన్ని ఎ. ఐ. సి. సి. సమావేశంలో ప్రకటించలేదనీ, ప్రధాని ఆరోపించారు.

''వారు అప్పుడప్పుడూ సోషలిజం సూత్రాలను వల్లిస్తుంటారు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా సోషలిజం పేరును చెప్పుకుంటారు. అయితే, బెంగుళూరు సమావేశం తరువాతనే వారి నిజస్వరూపం బట్టబయలయింది. బెంగుళూరు సమావేశంలో వారి దోరణిని మేము ప్రశ్నించాము. ఈ వ్యక్తుల కారణంగానే గత జనరల్ ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెసు పరాజయం పొందవలసి వచ్చింది'' అని ప్రధాని వివరించారు.

'కమ్యూనిస్టులతో, ముస్లింలీగ్‌తో ఎట్టిపొత్తులేదు

తమకు కమ్యూనిస్టులతోగాని, ముస్లింలీగ్‌తోగాని ఎట్టి పొత్తులేదని, అయితే ఒక కార్యక్రమాన్నిపరిపూర్తిగావించేవిషయంలోతమ పార్టీతో సహకరించడానికి కొన్నిపార్టీలు సంసిద్ధమైనప్పుడు వారి సహకారాన్ని తప్పక స్వీకరించాలని ప్రధాని స్పష్టం చేశారు.

అల్ప సంఖ్యాక వర్గాలవారి ప్రయోజనాలు పరిరక్షించడం జరుగగలదని కూడా శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించారు.

తొలుత శ్రీ గోవర్ధన్‌దాస్ టోఖావాలా ప్రధానికి స్వాగతం చెప్పారు. తాను యిప్పుడు నిజమైన భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో వున్నట్లు భావిస్తున్నానని ఆయన తెలియజేశారు.

శ్రీమతి ఇందిరాగాంధి నేడు బరోడా నుండి ఇక్కడకు హెలికాప్టర్‌లో వచ్చారు. విమానాశ్రయం వద్ద ప్రధానికి సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ వైకుంఠ రామ్ శాస్త్రి, కేంద్రమంత్రి శ్రీ కె. కె. షా, గుజరాత్ మాజీ విద్యామంత్రి శ్రీ గోవర్ధనదాస్ టోకావాలా ప్రభృతులు స్వాగతం చెప్పారు.

సభలో గలభా

ప్రధాని ఇందిరాగాంధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు పాత కాంగ్రెసు అనుకూల నినాదాలు చేస్తూ, సభలో స్త్రీలు ఆసీనులైన ప్రాంతం వైపురు రాళ్ళు రువ్వగా ఇద్దరు స్త్రీలు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

వేదిక దిగువ భాగంలో కుడి వైపున స్త్రీలు కూర్చున్న ప్రాంతం వైపుకు పాత కాంగ్రెసు అనుకూల నినాదాలు చేస్తున్నవారు రాళ్ళవర్షం కురిపించారు. కొన్ని చెప్పులు, బూట్లు కూడా వేదిక వైపుకు విసరడంకూడా కొనసాగింది.

రాళ్ళు రువ్విన వారిని వెంటనే పోలీసులు వెళ్లి పట్టి తమ అదుపులోకి తీసుకుని వచ్చారు.

త్రివేండ్రం, జనవరి 16: కేరళలో ప్రావిడెంట్ ఫండ్ సంస్థకు చెందిన 5వేల మంది ఉద్యోగులు జనవరి 20, 21 తేదీలలో సర్వీస్ పరిస్థితులను మెరుగు పరచాలని, ప్రమోషన్ అవకాశాలు పెంచాలని కోరుతూ ఆందోళన జరపనున్నారు.

సభలు - సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ చేనేత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం విజయవాడలో జనవరి 18వ తేదీ ఉదయం గం. 10—00 లకు జరుగుతుందని ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య తెలుపుతున్నారు.

* * *

[illegible] 17 వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు [illegible] కళ్యాణ మంటపంలో జరుగును.

ఎన్నికలకు రాష్ట్రంలో చురుకుగా సన్నాహాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 16: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు రాష్ట్రంలో సన్నాహాలు చురుకుగానే కొనసాగుతున్నాయి.

ఈ ఎన్నికల కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నారు.

గతంలో వలె కాక, ఈ పర్యాయం రాష్ట్రం అంతటా ఎన్నికలు ఒకే రోజున పూర్తి చేయడం కష్టమని మొదట అధికారులు భయపడ్డారు. అయితే యిప్పుడు ఎన్నికలు ఎట్టివిధమైన ఇబ్బందులు లేకుండా జరిపించవచ్చుననే అధికారులు భావిస్తున్నారు.

29 వేల పోలింగ్ కేంద్రాలు

ప్రస్తుతం అనుకున్న పథకం ప్రకారం రాష్ట్రంలో 29 వేల పోలింగు కేంద్రాలు ఏర్పాటవుతాయి.

ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి మొదటి శిక్షణ తరగతులు ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతాయి. తరువాత ఫిబ్రవరి చివరి వారంలో కూడా తిరిగి సిబ్బందికి శిక్షణ యిస్తారు. సుమారు లక్షా ఇరవై వేలమంది సిబ్బందికి శిక్షణ యివ్వవలసి వస్తుంది. ఇంతకు ముందు జరిపిన ఎన్నికలలో పాల్గొని అనుభవం గల పోలింగు అధికారుల జాబితాలను, జిల్లా కలెక్టర్లు తయారు చేస్తున్నారు.

రాష్ట్రంలో సుమారు 2.6 కోట్ల మంది వోటర్లు ఈ ఎన్నికలలో పాల్గొంటున్నారు.

ఎన్నికలు బహిష్కరించాలని నక్సలైట్ పోస్టర్లు

కలకత్తా, జనవరి 16 : రానున్న ఎన్నికలను బహిష్కరించాలని కోరుతూ వ్రాయబడిన నక్సలైట్ పోస్టర్లు నగరంలో గోడలపైన, బస్సులపైన అంటించారు.

సి. పి. ఐ. (మార్క్సిస్టు, లెనినిస్టు) ఎన్నికలకు వ్యతిరేకం అని ప్రజలకు గుర్తుచేస్తూ వ్రాసిన కొన్ని కరపత్రాలను కొన్ని ప్రాంతాలలో పంచిపెట్టారు.

దౌర్జన్యం ద్వారా రానున్న ఎన్నికలకు నక్సలైట్లు అంతరాయం కలిగించరనే నమ్మకం లేదని రాష్ట్ర పోలీసు ప్రతినిధి ఒకరు చెప్పారు.

హుబ్లీ, జనవరి 16: హుబ్లీలో జనవరి 18, 19, 20 తేదీలలో కర్నాటక లోక్ సేవ సంఘ్ పార్టీ, వోటర్ల కౌన్సిల్, కర్నాటక గడి పరిషత్ మూడు రోజుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవగలరు.

వోట్ల లెక్కింపులో కొత్త పద్ధతి: ఎన్నికల కమిషన్ నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబరు 16: రానున్న మధ్యంతర ఎన్నికలలో పోలింగ్ ముగిసిన పిమ్మట వోటర్లపై ఎటువంటి దౌర్జన్యం జరుగకుండా ఓట్ల లెక్కింపులో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఎలెక్షన్ కమిషన్ నిర్ణయించింది.

ఇప్పుడున్న పద్ధతి క్రింద, ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో లెక్కింపు జరిగినప్పుడు ఒక నిర్దిష్ట నియోజక వర్గంలో ఒక గ్రామాన్ని కాని, మరొక ప్రాంతాన్ని గాని గుర్తించడం సులభం. లెక్కింపు సమయంలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక్కొక్క అభ్యర్థికి పోలయిన ఓట్ల సంఖ్యను ప్రకటిస్తారు. ఏ వర్గం ప్రజలు ఎవరికి వోటు వేశారో పోటీ చేసే అభ్యర్థులు, వారి మద్దతుదారులు వెంటనే తెలుసుకొంటున్నారు. ఇది వోటర్లకు ఇబ్బంది కలుగ చేస్తున్నది.

సేపిన్నా, ప్రత్యక్షంగా జరిగే ఎన్నికలకు ఈ విధంగా అంతరాయం కలుగుతున్నది.

ఒక నియోజకవర్గానికి చెందిన అన్ని బ్యాలెట్ పెట్టెలను తెరచి, లెక్కింపునకు ముందు బ్యాలెట్ పత్రాలను కలపడానికి వీలుగా ఎన్నికల నిబంధనలను సవరించే విషయమై న్యాయశాఖతో ఎన్నికల కమిషన్ చర్చించనున్నది. ఈ పద్ధతి క్రింద ఎవరికి ఏ గ్రామానికి చెందిన వోటర్లు వోటు వేశారో ఎవరికీ తెలియదు.

వోటర్లలో బలహీన వర్గాలకు చెందిన వారిని భయపెట్టి, లొంగదీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అనేకం ఎలెక్షన్ కమిషన్‌కు అందాయి.

ఉత్తరప్రదేశ్‌లో 1969 మధ్యంతర ఎన్నికలలో కొన్ని చోట్ల హరిజనులను భయపెట్టి, వారిని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనీయకుండా నిరోధించారు. వారి స్థానాలలో ఇతరులు వారి పేరుతో వచ్చి వోట్లు వేశారు.

ధర్మతేజ అప్పీలుపై 18 న పరిశీలన

లండన్, జనవరి 16: డాక్టర్ ధర్మతేజ చేసుకొన్న అప్పీలును ఇంగ్లండ్ చీఫ్ జస్టిస్ లార్డ్ పార్కర్ సోమవారంనాడు పరిశీలిస్తారు.

డాక్టర్ ధర్మతేజ దరఖాస్తును లార్డ్ పార్కర్ ఆమోదించే పక్షంలో, డాక్టర్‌ధర్మతేజను విడుదల చేస్తారు

అప్పీలును తిరస్కరించు పక్షంలో హవుస్ ఆఫ్ లార్డ్సునకు ధర్మతేజ అప్పీలు చేస్తారు.

సంజీవరెడ్డి ఉద్ఘాటన

(1 వ పేజీ తరువాయి)

వీలుగా ఒక సమాచార కేంద్రాన్ని, మహిళా కాంగ్రెస్, కార్మిక కాంగ్రెస్ విభాగాలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

ప్రజాస్వామ్య విజయానికి మూడు విభాగాల తోడ్పాటు

విజయవాడ, జనవరి 16: రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా లెజిస్లేచర్, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం, న్యాయవిభాగం పనిచేయని పక్షంలో ప్రజాస్వామ్యం మనజాలదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఆవుల సాంబశివరావు నిన్నసాయంత్రం ఇక్కడ లయన్స్ క్లబ్ సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో పెద్దదయిన భారత దేశం తన ప్రజలలో ఎక్కువమంది పేదవారు, నిరక్షరాస్యులు అయినప్పటికీ, ప్రజాస్వామ్యమందు విశ్వాసం కలిగి దానిని కొనసాగించడం ఎంతో విశిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విజయానికి పైమూడు శాఖలు రాజ్యాంగంలో నిర్ణయించిన పరిమితి మేరకు పనిచేయాలన్నారు.

సమావేశానికి శ్రీ డి. రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. శ్రీ ధరంచంద్ [illegible] శ్రీ సాంబశివరావును పరిచయం చేశారు.

కౌంటర్ అఫిడవిట్

(1వ పేజీ తరువాయి)

విట్‌లో స్పష్టం చేశారు.

'న్యూ' అఫిడవిట్ గురించి ప్రస్తావిస్తూ, 'న్యూ' ను మంజూరు చేసే పక్షంలో, కాడి జోడెడ్ల గుర్తుతో ఎన్నికల పోస్టర్లు ముద్రణకు, ప్రచురణకు యిప్పటికే కొత్త కాంగ్రెసు అనేక వేల రూపాయలను ఖర్చు చేసిన దృష్ట్యా, కొత్త కాంగ్రెసుకు తీరని నష్టం వాటిల్లగలదని అఫిడవిట్‌లో కొత్త కాంగ్రెసు వివరించింది.

ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వుపై ఈ దశలో 'న్యూ' మంజూరు చేసే పక్షంలో, [illegible] అది దోహదం చేస్తుంది, అంతేకాకుండా పాత కాంగ్రెసు అప్పీలును కోర్టు అంగీకరించినట్లు కాగలదని కూడా అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

ప్రధాని, తమిళనాడు మంత్రివర్గం తరఫున కౌంటర్ అఫిడవిట్‌లు

మద్రాసు హైకోర్టులో దాఖలు: మంగళవారం విచారణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జనవరి 16: తమతమ పదవులలో ఏ అధికారాల ప్రకారం కొనసాగుతున్నారో తమ కారణాలను వివరించవలసిందిగా కోరబడిన భారత ప్రధాని తరపున, తమిళనాడు ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్గ సభ్యుల తరపున నేడు యిక్కడ హైకోర్టులో కౌంటర్—అఫిడవిట్‌లు దాఖలు చేయబడినాయి.

ఈ పిటిషన్‌లపై మంగళవారంనాడు హైకోర్టు ఫుల్‌బెంచి విచారణ జరుపుతుంది. ప్రధాని తరపున భారత అటార్నీ జనరల్ హాజరవుతున్నారు.

పిటిషన్‌దారులు తమ పిటిషన్‌లలో అభ్యర్థించిన సౌకర్యాలు పొందడానికి ఎంతమాత్రమూ అర్హులు కారని ప్రధాని తరపున దాఖలు చేయబడిన కౌంటర్—అఫిడవిట్‌లో స్పష్టం చేయడం జరిగింది.

''భారత రాజ్యాధినేతగా భారత రాష్ట్రపతికి రాజ్యాంగంలోని 85(2)(బి) అధికరణం క్రింద లోక్‌సభను రద్దుచేసే అధికారం వున్నది. మంత్రిమండలి సలహాపై 1970 డిసెంబరు 27వ తేదీన లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేశారు.

రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తూ, మంత్రివర్గాన్ని మాత్రం రద్దు చేయలేదు.

రాజ్యాంగంలోని 74(1) అధికరణం క్రింద మంత్రిమండలి వుండాలని శాసించబడింది. అందువల్ల లోక్‌సభ రద్దు చేయబడినప్పటికీ మంత్రిమండలి మాత్రం రద్దు కాదు. లోక్‌సభ రద్దు అయినప్పటికీ, పరిపాలనా బాధ్యతల నిర్వహణలో రాష్ట్రపతికి సలహా నివ్వడానికి ప్రధాని, మంత్రిమండలి విధిగా వుండాలని శాసించబడింది'' అని ఆ కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

చిత్రజగత్తు

'ఏంచేసి కడుతున్నారో గానీ, ఈ మధ్య చాలాచోట భవనాలు కడుతూ వుండగానే కూలిపోతున్నాయి.'

'నయం కదూ! కడుతున్నప్పుడే కూలితే జనం గాయాలతో బయట పడొచ్చు! పూర్తయినాక కూలితే ప్రాణాలకే మోసం రావొచ్చు!'





సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

MARCH/APRIL

10వ తరగతి, మెట్రిక్, పి.యు.సి. విద్యార్థులకు అపూర్వ అవకాశము. పరీక్షలకు తయారు కాలేమని నిరుత్సాహపడవద్దు. 15 సంవత్సరములు అనుభవము కల ఉపాధ్యాయులచే పలకుగ్కు 2 పేపర్లు చొప్పున ఇంపార్టెంట్ సెలెక్టు చేయబడినది. వీనిని చదివి తేలికగా పరీక్షలలో కృతార్థులు కండి. గత పరీక్షలలో 80 నుండి 100 వరకు మేము సెలక్టు చేసిన ప్రశ్నలు వచ్చినవి. కాను, గ్రూపు, విలాసము వివరముగ వ్రాస్తూ రు 4—00 ఎం.ఓ.చేసిన ఇంపార్టెంటు పేపర్ సెట్టు పంపెదము. పోస్టేజి ఉచితం.

S. CHANDRA PUBLICATIONS, 27-5-17, Opp. Gopuvari Choultry, Governorpet, VIJAYAWADA-2.

హోమియోపతి కోసు ద్వారా నేర్చుకొని ఎం.డి.హెచ్. డిప్లొమా పొందండి. ప్రాస్పెక్టసు కొరకు వ్రాయండి.

Hind Homeopathic College (APV) Sonepat (Haryana).

ప్రశస్తముగు తపాలా పాఠములు హోమియోపతీ—ఆంగ్లమున, తెలుగున ఉన్నతముగు డిప్లొమా.

హానిమాన్ హోమియో ఇన్‌స్టిట్యూట్ 334, తంబుచెట్టి వీధి, మద్రాసు—1.

హోమియోపతి

ప్రఖ్యాతినొందిన హోమియోపతి వైద్యశాస్త్రమును ఇంటియందే కూర్చుని తపాలా ద్వారా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల యందు నేర్చుకొని డాక్టరవండి. ఉచిత వివరములకు నేడే వ్రాయండి.

డైరెక్టర్
కర్నాటక హోమియోపతి కాలేజి
మల్లేశ్వరం, బెంగుళూరు—3

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాస్టర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.

A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డుమెన్ గ్రేడ్—2 గను, ఫారం అసిస్టెంట్లు గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు 4 నెలలు శిక్షణ పొంది ఆంధ్ర గవర్నమెంటు శిబిరాలకు హాజరు అగుటకు 8వ క్లాసు ప్యాసు, ఎస్.ఎస్.ఎల్.సి. లోపు విద్యార్థులు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టలు మెరిట్ స్కాలర్ షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ.గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు పోస్టు ట్యూషన్ కూడ అదు.

1. తిలక్‌రోడ్—అనంతపురం 2. మెయిన్‌రోడ్—అమలాపురం 3. కాకినాడ 4. భీమవరం 5. గుడివాడ 6. ఒంగోలు 7. మచిలీపట్నం 8. నరసరావుపేట 9. విశాఖపట్నం 10. కడప 11. నిజామాబాద్ 12. వరంగల్లు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టసు దిగువ హెడ్డాఫీసుకు రు 1—ఎం.ఓ. చేసి పొందవలెను.

S.S.V. Ag. T. INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

పుస్తకములు

ఇల్లాలు ఇంటికి దీపం, ప్రతివ్రతగా, మాతృదేవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించుటకు, సరిక్రొత్త సూచనలిచ్చే సమగ్ర రచన ప్రతిసాక్షి ఆణిముత్యము వంటిది. ఉచిత ప్రతులకు తప్పక వ్రాయండి.

పోస్టు బాక్సు నెం. 1588
సికింద్రాబాదు—3.

"అధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన పరిశ్రమల వివరాలు వ్రాసినారు. సినిమా వాలా ప్రతినెల వేలకు వేలు సంపాదించుచున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల: రు. 15—50 తపాలా ఖర్చు 2—50.

Cottage Industry (NA-100) P.B.No. 1262, Anguri Bagh Market, Delhi-6.

వైద్యము

రంగులు పూయనక్కరలేదు! 'సోనా' నిత్య వాడుకలో తెల్ల వెంట్రుకలు నిస్సంకయముగా నల్లపడుటాయి. 'సోనా' అన్ని శిరో వ్యాధులకు 'వజ్రాయుధం' ఒకకోర్సు: 2 సీసాలు పోస్టేజితో రూ. 13—75

శర్మా అండ్ సన్స్ (హెర్బల్ గార్డెన్స్) త్రిపురసుందరి గుడి ప్రక్కనందులో రామకోటేశ్వర అగ్రహారం కాకినాడ—4

అన్నిపట్టణాలలో స్టాకిస్టులు కావలెను.

సిరా బీజాలు పిచ్చుకాయ వాపు, బుడ్డ, వాతరోగము; ప్రత్యేకరాలలో పెరిగినందున తోను, పై భ్రాంతమైన నయమగును. రు.13—50.

Kaviraj R. N. Chakravorthy 24, Debendra Ghosh Road, Calcutta-25

కలం స్నేహితులు

ఒకరి నొకరు చూడకపోయినా సుదూర ప్రాంతాలలోని విభిన్న వ్యక్తుల మధ్య ఆత్మీయత, ప్రవాసాంధ్రుల పరిచయం—సంస్కృతి భావముగల దేశ విదేశ స్త్రీ పురుషుల స్నేహం, పరస్పరంవ్యాపార, విద్య, వివాహ ఉద్యోగసహాకర అవకాశాలు—కల్పించే ఈ సంస్థ సభ్యులవ్వండి. ప్రాస్పెక్టసుకు 20 పై సలస్టాంపు పంపండి.

అభ్యుదయ కలం స్నేహితుల సంఘం, 16.9.3 అప్పరీరెడ్డి స్ట్రీట్,విశాఖపట్నం—1

మరణము

వెలిచర్ల రామాయమ్మగారు స్వర్గీయ వెలిచర్ల వియ్యన్న పంతులుగారి భార్య ది: 6—1—71 వ తేది రాత్రి ఏలూరు పట్నములో స్వర్గస్థులైనారని, ఇందుమూలముగా బంధుమిత్రులకు తెలుపడమైనది.

వెలిచర్ల వెంకట్రావు, వెలిచెర్ల భాస్కరరావు, వెలిచర్ల విశ్వేశ్వరరావు.

కావలెను

అప్పడములు, నిమ్మ, దబ్బ ఊరగాయలు మా దగ్గర దొరకును. ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. వివరములకు: లక్ష్మీ ట్రేడింగ్ కంపెనీ, వీరరాఘవపురం, సామర్లకోట.

అమ్మకము

పిరంనారు, వంగనారు, రాపుములగి నారు అమ్మబడును.

తాళ్ళ కోటేశ్వరరావు,
కానూరు (విజయవాడ తాలూకా.)

ఒక 'పిక్ అప్' సెకెండ్ వాన్, పెట్రోల్ ఇంజన్, 1955 మోడల్, 29.6 హెచ్. పి., 6 సిలెండర్లు, పిల్ జెన్ 116.

అనకాపల్లి ఇ.ఎల్.టి.డి. కం. లిమిటెడ్‌లో పనిచేయు రోజులలో వాన్‌ను తనిఖీ చేసుకొవచ్చును. టెండర్లు ఇంజినీరింగు డిపార్టుమెంటుకు 18—2—71 వరకు అందచేయవచ్చు.

సుమారు 400 చ. గ. ఇంటిస్థలము (కరెంట్, నీటివసతి కలదు), బందరు రోడ్డు మొహిద్దీన్ ఎస్టేటు వెనుకప్రక్క అమ్మకమునకు కలదు.

వివరములకు: నెం: 27—35—16, చోడవరపువారిసందు, గవర్నరుపేట,విజయవాడ—2

1947 మోడల్ మంచి కండిషన్‌లో నున్న యస్.ఎ.యస్. హెచ్. కారు అమ్మబడును. ఇంజన్‌లో ఎక్కువభాగములు కొత్తవి. పెట్రోల్ 22 యం. పి. జి. విజయవాడ 5715 ఫోన్ చేసి చూడగలరు.

టెండరు నోటీసు

శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం, ఊలపల్లి, రామచంద్రపురం తాలూకా, తూ. గో. జిల్లా.

ఈ దిగువ పదహారించిన పనికి సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి.

కాలక్షేప మండపము కట్టుటకు — సుమారు ఎస్టిమేటు విలువ రు. 6800.
కాలక్షేప మండపము పైకప్పువేయుటకు. సుమారు ఎస్టిమేటు విలువ రు. 6550.
ఎస్టిమేటు విలువలో 5% ధరావతు కట్టవలెను.

టెండరు ఫారములు జనవరి 31 వరకు లభించును. ఫిబ్రవరి 15 వ తేదీన సా. 5 గంటలకు టెండర్లు, హాజరయిన టెండరుదార్ల సమక్షమున, అసిస్టెంటు కమీషనరు గారిచే రాజమండ్రిలో వారి ఆఫీసులో తెరువబడును. టెండరు ఫారము ధర రూ. 2—00. టెండర్లు ఫిబ్రవరి 15 తేదీ ఉదయం 10 గం. వరకు తీసుకొనబడును.

ఇట్లు,
బి. భీమశంకరం,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ఆంధ్రప్రదేశ్ జైలు డిపార్టుమెంటు

టెండరు నోటీసు

1971—72 సంవత్సరానికి మదనపల్లి సబ్ జైలుకు ఆహార వస్తువులు సప్లై చేయుటకుగాను దిగువ సంతకందారుచే 21.1.1971 మధ్యాహ్నం 3 గంటల వరకు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. కాంట్రాక్టు 1—4—1971 నుంచి 31—3—1972 వరకు అమలులో వుంటుంది. ఎర్నెస్టు మనీ డిపాజిట్టు చెల్లించి, ప్రతి క్వార్టర్లీ రోజుకు సప్లై చేయవలసిన ఆహార వస్తువులు ఎంత అవసరమయ్యేది, షరతులతో నిర్ణీత టెండరు కాపీలను మదనపల్లి, సబ్‌జైలు సూపరింటెండెంటు కార్యాలయమునుంచి, కార్యాలయం పనివేళల్లో పొందవచ్చును. టెండర్లు అదేరోజున మధ్యాహ్నం 3—30 గంటలకు టెండర్‌దారుల లేక వారి అధికారం పొందిన ప్రతినిధుల సమక్షములో తెరువబడును.

(సం) ఎస్.ఎమ్. బహాఉద్దీన్,
సబ్‌జైల్ సూపరింటెండెంట్,
మదనపల్లి.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటనలు

శ్రీ శైవాగమ పాఠశాల, తెనాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అర్చక ఎగ్జామినర్స్ బోర్డువారి అర్చక పరీక్షలు ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో జరుగును. అందుకుగాను శిక్షణ తరగతులు జనవరి 18 నుండి ప్రారంభమగును. వివరములకు ప్రిన్సిపాలు,

శ్రీ శైవాగమ పాఠశాల,
పాత శివాలయములో, గంగానమ్మపేట,
తెనాలి.

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక

రిపబ్లికన్‌పార్టీలో రెండు వర్గాలమధ్య సమైక్యత సాధనకు చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 16: తమ రెండు వర్గాల మధ్యసమైక్యతా సాధన అవకాశాల్ని గురించి పరిశీలించే నిమిత్తం రిపబ్లికన్ పార్టీకి చెందిన ఖోబ్రగడే వర్గం ప్రతినిధులు, గైక్వాడ్‌వర్గం ప్రతినిధులుఈనెల 20వ తేదీన బొంబాయిలోసమావేశం కానున్నారు.

రానున్న ఎన్నికలకు పార్టీ ఎన్నికల చిహ్నం కేటాయింపునకు సంబంధించి తాను, శ్రీ గైక్వాడ్ వర్గానికిచెందిన శ్రీ బి.పి. మౌర్యలు చీఫ్ ఎలెక్షన్ కమీషనర్‌నుకలుసుకొన్నట్లు శ్రీఖోబ్రగడే నిన్న పత్రికలవారికి తెలియజేశారు.

చీఫ్ ఎలెక్షన్ కమీషనర్‌తో చర్చలు జరిపిన పిదప, తమ వివాదాలను పరిష్కరించుకొనే నిమిత్తంఉభయ వర్గాలవారు బొంబాయిలో సమావేశం కావడానికి అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.

భూకమతాలపై గరిష్ఠ పరిమితి తగ్గింపునకు మైసూరు సమ్మతి

బెంగుళూరు, జనవరి 16: ప్లానింగ్ కమీషన్ సలహా నిచ్చిన విధంగా భూములపై ప్రస్తుత గరిష్ఠ పరిమితిని తగ్గించడానికి మైసూరు ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకరించింది.

రాష్ట్ర రెవిన్యూ మంత్రి శ్రీ హెచ్. వి. కౌజాల్గీ నిన్న ఈ విషయాన్ని పత్రికల వారికి వెల్లడించారు.

మైసూరు రాష్ట్రంలో ప్రస్తుతం భూకమతాలపై గరిష్ఠ పరిమితి 27 ఎకరాల మేరకు వున్నది.

పంజాబు మంత్రి రాజీనామా

చండీఘర్, జనవరి 16: పంజాబు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ భగత్‌సింగ్ నిన్న తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన తమ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి శ్రీ ప్రకాష్‌సింగ్ బాదల్‌కు పంపారు. పంజాబులోని భటిండా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికై అకాలీ అభ్యర్థిగా తాను నిర్ణయించబడిన పిదప ఆయన రాజీనామా చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి శ్రీ బాదల్ తన రాజీనామాను అంగీకరించలేదని, ఎన్నికలు ముగిసే వరకు పదవిలో కొనసాగ వలసిందిగా తనను కోరారని శ్రీ భగత్‌సింగ్ పత్రికల వారికి తెలియజేశారు.

అయితే ఎన్నికలలో తాను అకాలీ అభ్యర్థిగా కాకుండా, సామాన్య పౌరుడిగా మాత్రమే పోటీచేయ దలచినట్లు శ్రీ భగత్‌సింగ్ వివరించారు.

300మంది ఎస్.ఎస్.పి కార్యకర్తల రాజీనామా

ఇండోర్, జనవరి 16: సంయుక్త సోషలిస్టుపార్టీ ఇండోర్ శాఖకు చెందిన మూడు వందలమంది కార్యకర్తలు శ్రీ బషీర్ మన్సూరీ నాయకత్వంలో పార్టీనుంచి నిన్న రాజీనామా చేశారు.

జనసంఘం, స్వతంత్ర వంటి గుత్తపెట్టుబడిదారీ శక్తులతో, అభివృద్ధి నిరోధక శక్తులతో తమపార్టీ చేతులు కలిపినందుకు పార్టీ కార్యకర్తలు అసంతృప్తి చెంది, మూకుమ్మడిగా పార్టీనుంచి రాజీనామా చేశారని శ్రీ మన్సూరీ నిన్న రాత్రి ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

పాతకాంగ్రెసు నాయకత్వంలోని ఫ్రంట్‌లో తమపార్టీ చేరడం "కేవలం అవకాశ విధానమే" నని, సోషలిజం సిద్ధాంతాలకు స్వస్తి చెప్పడమేనని ఆయన విమర్శించారు.

గుజరాత్ మాజీ విద్యామంత్రికి వ్యతిరేకంగా ప్రదర్శనలు

సూరత్ రైల్వేస్టేషన్‌లో శ్రీ చౌఖావాలాపై దౌర్జన్యం; త్రొక్కిసలాటలో యువకుని మృతి

సూరత్, జనవరి 16: ఇటీవల కొత్త కాంగ్రెసులో చేరిన గుజరాత్ మాజీ విద్యామంత్రి శ్రీ గోవర్ధనదాస్ చౌఖావాలాకు వ్యతిరేకంగా నిన్న ఇక్కడ జరిగిన దౌర్జన్యపూరితమైన ప్రదర్శనం సందర్భంగా 22 ఏండ్ల యువకుడు త్రొక్కిసలాటలో మరణించాడు.

పాత కాంగ్రెసు నుంచి రాజీనామా చేసిన తరువాత శ్రీ చౌఖావాలా నిన్న రైలులో ప్రప్రథమంగా ఇక్కడకు వచ్చిన సందర్భంగా సుమారు వేయిమంది జనసమూహం ఆయనకు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనలు జరిపారు. ప్రదర్శకులు శ్రీ చౌఖావాలాను రైలునుంచి దిగకుండా అడ్డగించడంతో, పోలీసులు జోక్యం చేసుకొని లాఠీ చార్జి చేశారు.

పోలీసుల రక్షణ కల్పించి, శ్రీ చౌఖావాలాను ప్లాట్‌ఫారం నుంచి బయటకు తీసుకొని వెడుతుండగా ప్రదర్శకులు ఆగ్రహావేశంతో పోలీసుల చేతిలోని లాఠీలను వూడబెరికారు. అంతేకాకుండా పోలీసుల టోపీలను లాగుకొని గాలిలోకి విసరివేశారు. రైల్వే స్టేషన్‌పై కూడా ప్రదర్శకులు రాళ్ళు రువ్వారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలలో సూరత్ నియోజకవర్గం నుంచి పాతకాంగ్రెసు నాయకుడు, మాజీ ఉపప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్‌పై పోటీ చేయాలని శ్రీ చౌఖావాలా నిర్ణయం పట్ల ప్రదర్శకులు నిరసన తెలుపుతూ దౌర్జన్య చర్యలకు దిగారు.

ప్రదర్శకులు రాళ్ళు రువ్విన సంఘటనలో ఒక పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు గాయపడినట్లు పోలీసులు తెలియజేశారు.

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం శ్రీ చౌఖావాలా ప్రయాణిస్తున్న గుజరాత్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు రావడానికి గంట ముందుగానే సుమారు వేయిమంది ప్రదర్శకులు చౌఖావాలాకు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ వెలుపల గుమికూడారు. రెండు నల్ల జెండాలను కూడా ప్రదర్శకులు చేత ధరించారు. రైలు వస్తున్న సమయం అవుతున్నందున ప్రదర్శకులను స్టేషన్ లోపలకు వెళ్ళడానికి పోలీసులు అనుమతించలేదు.

తరువాత రెండు వందలమంది ప్రదర్శకులను స్టేషన్‌లోనికి వెళ్ళడానికి అధికారులు అనుమతించారు. శ్రీ చౌఖావాలాకు స్వాగతం చెప్పడానికి వెళ్ళిన కొత్త కాంగ్రెసు కార్యకర్తలపై ప్రదర్శకులు చేయిజేసుకొన్నారు. దుర్భాషలాడారు.

ఆ సమయంలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్ మాత్రమే అక్కడ వున్నందున, ఆగ్రహావేశులైన ప్రదర్శకులను అదుపుచేయడం వారికి సాధ్యం కాలేదు.

రైలు స్టేషన్‌లో ఆగిన వెంటనే, ప్రదర్శకులు శ్రీ చౌఖావాలా వున్న బోగీ పైపుకు దూసుకొని వెళ్ళారు. శ్రీ చౌఖావాలా పైనను, ఆయన వెంటనే ప్రయాణిస్తున్న సహచరులపైనను ప్రదర్శకులు చేయిజేసుకొన్నారు. ప్రదర్శకుల చర్య ఫలితంగా శ్రీ చౌఖావాలా ప్రభృతులు 15 నిమిషాల వరకు రైలునుంచి దిగలేకపోయారు.

శ్రీ చౌఖావాలా విమర్శ

రైల్వే స్టేషన్‌లో తనపైవ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలను, పాతకాంగ్రెసుకార్యకర్తలు,బృహత్తరకూటమికార్యకర్తలుసంయుక్తంగా నిర్ణీత పథకం ప్రకారం నిర్వహించినట్లు శ్రీగోవర్ధన్‌దాస్ చౌఖావాలా నిన్న అర్ధరాత్రి పత్రికల వారికి తెలియజేశారు.

ఈ సంఘటనల గురించి పోలీసులకు కూడా ముందుగా తెలుసునని, రైలునుంచి తాను దిగకుండా ప్రదర్శకులు అడ్డుపడుతున్నప్పుడు ఇద్దరు పోలీసులు మాత్రమే అక్కడ వుండి, మౌనంగా చూస్తూ వున్నారని ఆయన ఆరోపించారు.

జగ్‌జీవన్‌రామ్ మద్రాసుపర్యటన రద్దు

మద్రాసు, జనవరి 16: రక్షణమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ అస్వస్థులుగా వున్న కారణంగా ఆయన తమ మద్రాసు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన తర్వాత మద్రాసు పర్యటిస్తారు.

చిన్మయ మిషన్ నూతన కార్యవర్గం

హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్, సికిందరాబాద్ చిన్మయ మిషన్ బ్రాంచికి ఈ క్రింది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని స్వామి చిన్మయానంద ఏర్పాటుచేశారు.

శ్రీయుతులు కె. విజయ భాస్కరరెడ్డి (ఆర్థికమంత్రి) ప్రధాన పోషకులు, ఆర్. ఎం. పాత్ర అధ్యక్షుడు, ఉమాకాంత్ నాయక్ ఉపాధ్యక్షుడు. కార్యదర్శి ఎ. సీతారామయ్య, శ్రీనివాసరావు, ఆత్మానంద్ జాయింట్ సెక్రటరీలు, వసన్తకుమార్ కోశాధికారి, శ్రీ సుబ్బరామయ్య, అన్నారావు జనార్దనరావు, గోవిందరాజన్, రాఘవన్, సత్యనారాయణమూర్తి, ఎ. ఆర్. వెంకట సుబ్రహ్మణ్యం, వి. రామారావు సభ్యులు.

జనవరి 17 న 'తపోవన్' దినోత్సవం జరుపుతారు.

రాజోలు, జనవరి 16: రాజోలు పంచాయతీ సమితి 1971—72 సంవత్సరం బడ్జెట్ గురించి డిసెంబరు 31 వ తేదీన జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించబడింది సమావేశమునకు శ్రీ రుద్రరాజు భీమరాజు అధ్యక్షత వహించారు. బి. డి. ఒ. శ్రీ పింజమూరి వరలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

జీవరాజ్ మెహతాతో పి. ఎస్. పి. పోటీ

గుజరాత్‌లో ఐదుస్థానాలకు పార్టీ అభ్యర్థుల నిర్ణయం

అహమ్మదాబాద్, జనవరి 15: బరోడా, అహమ్మదాబాద్ నియోజకవర్గాలలో సహా, గుజరాత్‌లో ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రజాసోషలిస్టు పార్టీ నిర్ణయించింది.

పార్టీ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు విడుదల చేసిన జాబితాను బట్టి బరోడా నియోజకవర్గం నుంచి పార్టీ శాసనసభ్యుడు శ్రీ సనత్ మెహతా, అహమ్మదాబాద్ నుండి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ నత్వర్‌లాల్ షా పోటీ చేస్తారు.

అమ్రేలీ నియోజకవర్గంలో పి. ఎస్. పి. అభ్యర్థి శ్రీ రఫీక్ అహ్మద్ కొత్త కాంగ్రెస్ అభ్యర్థి అయిన డాక్టర్ జీవరాజ్ మెహతాతో పోటీ చేస్తారు.

ఎన్నికల సర్దుబాట్లపై కొత్త కాంగ్రెస్‌తో చర్చలు విఫలం కావడంతో, ప్రజాసోషలిస్టు పార్టీ తనంత తానుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసినదే.

తెలంగాణాలో ప్రజాసమితికి విజయావకాశాలు

డాక్టర్ చెన్నారెడ్డిఆశాభావం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 16: అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిన్న ఇక్కడ రెడ్డి హాస్టల్‌లో తెలంగాణా ప్రజాసమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ప్రసంగిస్తూ, మధ్యంతర ఎన్నికలలో తెలంగాణాలోని 14 లోక్‌సభ స్థానాలలోనూ విజయం సాధిస్తామనే ఆశాభావం తోనే సమితి ఉన్నదని తెలియజేశారు.

సమితి పట్నం కమిటీ అధ్యక్షుడు శ్రీ బి. రామదాసు అధ్యక్షత వహించారు.

ప్రత్యేక ఎన్నికల చిహ్నం సంపాదించుకునే నిమిత్తం ప్రభుత్వం నుండి పార్టీగా గుర్తింపు పొందడానికి తెలంగాణా ప్రజాసమితిని ఒక రాజకీయ పార్టీగా మార్చవలసి వచ్చిందని శ్రీ చెన్నారెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణాను సాధించడమే సమితి ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రత్యేక తెలంగాణాను బలపరిచేవారు సమితి ఎన్నికలలో విజయం పొందడానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మధ్యంతర ఎన్నికలలో సమితి విజయం పొందడమంటే, ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణా ప్రజలు అనుకూలంగా ఉన్నారని వ్యక్తం కావడమేనని ఆయన విశదం చేశారు. శ్రీయుతులు ఎం. ఎం. హాషిమ్ ఎం. ఎల్. ఏ., టి. గోవిందసింగ్ ఎం. ఎల్. సి., ఆదితరులు ప్రసంగించారు.

వైద్య, ఆరోగ్యశాఖ, ఆంధ్రప్రదేశ్

నోటిఫికేషన్

1963కు పూర్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అర్హతలు కలిగిన హెల్తు విజిటర్లు నుంచి, మెట్రిక్యులేషన్, ఎస్.ఎస్.ఎల్.సి., హెచ్.ఎస్.సి. ప్యాసైన వారి నుంచి ఫిబ్రవరి 1971 నుండి ఉస్మానియా జనరల్ ఆస్పత్రి హైదరాబాద్‌లో గాని, కింగ్‌జార్జి ఆస్పత్రి విశాఖపట్నంలో గాని రెండేళ్ళ పాటు డెప్యుటేషన్ మీద జనరల్ నర్సింగ్‌లో శిక్షణ పొందే అభ్యర్థులుగా ఎన్నిక చెయ్యడానికై దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.

దరఖాస్తులో ఈ క్రింది వివరాలు వుండవలెను.

1. హెల్తు విజిటరు పేరు:
2. పుట్టిన తేదీ (క్రీ.శ)
3. అర్హతలు: హెచ్.ఎస్.సి, ఎస్.ఎస్.ఎల్.సి., మెట్రిక్ ప్యాసైన స్థానం ప్యాసై వుంటే ప్యాస్ సర్టిఫికెట్ అటెస్టు చెయ్యబడిన కాపీ జతపరచవలెను.
4. హెల్తు విజిటర్లు ట్రెయినింగు ప్యాసయినది ఎప్పుడు. ఏ స్కూలులో ఏ సంవత్సరం—ఏ నెలలో ప్యాసైనది.
5. హెల్తు విజిటర్ ట్రెయినింగ్ ప్యాసైన తర్వాత హెల్తు విజిటర్‌గా నియమించబడిన తేదీ:
6. డెప్యుటేషన్ మీద జనరల్ నర్సింగ్‌లో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో గాని, వైజాగ్ కింగ్ జార్జి ఆస్పత్రిలో గాని రెండేళ్ళ శిక్షణ పొందడానికి ఇష్టపడుతున్నదీ లేనిదీ.
7. ట్రెయినింగ్‌పూర్తయిన తర్వాత ప్రభుత్వంలో అయిదేళ్ళు పనిచెయ్యడానికై బాండు వ్రాసి ఇవ్వడానికి సిద్ధపడుతున్నదీ లేనిదీ:

దరఖాస్తులు 20—1—1971 తేదీని గాని అంతకు ముందుగాని అసిస్టెంట్ డైరెక్టరు ఆఫ్ మెడికల్ అండ్ హెల్తు సర్వీసెస్ (మెటెర్నిటీ అండ్ చైల్డ్ హెల్తు బ్యూరో) ఖైరతాబాద్, హైదరాబాద్—4కు చేరవలెను. ఆ తర్వాత చేరే దరఖాస్తులు పరిశీలించబడవు.

దరఖాస్తులు తమ పై అధికారి ద్వారా కాన్ఫిడెన్షల్ రిమార్కులతో పంపబడవలెను.

(సం) ఎస్. ఎం. హెచ్. జఫారి,
అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్
అండ్ హెల్తుసర్వీసెస్, (పి.హెచ్) హైదరాబాద్.ఏ.పి.

పెరంబూరు వద్ద రైలు ప్రమాదం

దక్షిణ రైల్వే

నోటీసు

1890 సం.రపు ఇండియన్ రైల్వేస్ చట్టం 9, సెక్షన్ 82 (సి) క్రింద 31—10—1970 తేదీని పెరంబూరు వద్ద నెంబరు 19 మద్రాసు—కొచ్చిన్ మెయిల్, నెంబరు 1 మద్రాసు—మంగుళూరు మెయిల్ ఢీకొనడం ప్రమాదం సందర్భంగా ఉత్పన్నమయ్యే నష్టపరిహారం క్లెయిములన్నీ 31—3—1971 తేదీని గాని, అంతకు ముందుగాని క్రింద సంతకం చేసినవారి ముందు చెయ్యవలెను.

2. ఈ సందర్భంలో క్లెయిము దరఖాస్తులు 1950 సం.రపు రైల్వే ప్రమాదాల (నష్టపరిహారం) నిబంధనలలో 11వ నిబంధనకు అనుగుణంగా వుండవలెను. ప్రతి దరఖాస్తులోను ఈ క్రింది వివరాలు వుండవలెను.

1) పరిహారం కోరే వ్యక్తి ప్రమాదానికి లోనైన రైలు ప్రయాణికుడేనా?
2) అటువంటి వ్యక్తికి తగిలిన గాయాల స్వభావం (మరణం సంభవిస్తే—మరణించిన తేదీ)
3) గాయపడిన, లేదా మృతినొందిన వ్యక్తి వయస్సు.
4) గాయపడిన లేదా మరణించిన వ్యక్తి నెలసరి ఆదాయం
5) ప్రమాదంలో ఏపెంపుడు జంతువు కాని; సామాను కాని ధ్వంసమైనా, పోయినా పోయినా—ఆ వివరాలు
6) నష్టపరిహారంగా కోరిన మొత్తం
7) మరణించి వుంటే, ఆ వ్యక్తి పేరు, పరిహారం కోరే వ్యక్తితో కల సంబంధం అతనిపై ఆధారపడి వున్నవారి పేర్లు, వయస్సుల వివరాలు పూర్తిగా

3. అటువంటి దరఖాస్తు ప్రతిదీ దిగువ సంతకం చేసినవారికి రిజిస్టర్డు పోస్టులో పంపవచ్చు. లేదా స్వయంగా ఆయనకు గాని, ఆయన అధికారం పొందిన క్రింది ఉద్యోగులకు గాని అందజేయవచ్చు. అలా పంపినా, స్వయంగా ఇచ్చినా డూప్లికేటు (రెండు కాపీలు)లో ఇచ్చి, దరఖాస్తుదారు వాటిపై సంతకం చెయ్యవలెను.

4. ప్రతి దరఖాస్తుతోను—అందులోని సంగతులు తనకు తెలిసినంతవరకు, నిజమని ఒక సర్టిఫికెట్‌ను సంతకంచేసి దరఖాస్తుతో జతపరిచి పంపవలెను.

యస్. స్వామికణ్ణు,
అడ్‌హాక్ క్లెయిమ్స్ కమిషనర్,
18—ఏ వెరాంట్ రోడ్డు,
(వన్నపోర్) మదరాసు—2.

మద్రాసు,
11—1—1971

దక్షిణ మధ్య రైల్వే

19-12-70 తేదీ గల నెం. 19/1970

టెండరు నోటీసుకు సవరణ

పని వివరము: మట్టిపని, మూరం నిమ్మలు. సి.హెచ్. (—)525 న్యూ (కి.మి. 478/1—2) మరియు సిహెచ్. 9250 న్యూ. (కి.మి. 488/12—13) మరియు సి హెచ్. 9450 న్యూ. (కి.మి. 489/1—2)మరియు సి.హెచ్.18900 ఎం (కి.మి 498/8—9)ల మధ్య మేజర్, మైనర్ వంతెనల నిర్మాణం.

పై పనికి టెండర్లు స్వీకరించే తుది తేదీ 28—1—71 మ. 3—00 గంటల వరకు పొడిగించబడింది. టెండర్లు 28—1—1971 తేదీ మ. 3—30 గంటలకు తెరువబడుతాయి. టెండరు ఫారాలు 27—1—1971 తేదీ మ. 3—00 గంటల వరకు స్వయంగా జారీచెయ్యబడతాయి.

చీఫ్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్)
సికింద్రాబాద్.

పియుబి 378/70—71.

దక్షిణ మధ్య రైల్వే

టెండరు నోటీసు

ఈ క్రింద పేర్కొనబడిన షెడ్లకు చెందిన లోకోయార్డుల నుంచి 1971—72 సం.రముతో 12 నెలల పాటు బూడిదను, కాలిన మసిని ఎత్తివేసే పనికి దిగువ సంతకం చేసినవారు 12—2—1971 తేదీ మ. 3—00 గంటల వరకు సీలువేయబడిన టెండర్లను ఆహ్వానిస్తున్నారు.

వ. నం.	షెడ్డుపేరు	చెల్లించవలసిన ఎర్నెస్ట్ మనీ	కంట్రాక్ట్ విలువ సుమారుగా	కంట్రాక్టు కాలపరిమితి
		రు	రు	
1.	తెనాలి	250	2030	1—4—71 నుంచి 31—3—72 వరకు
2.	మచిలీపట్నం	250	3225	1—4—71 నుంచి 31—3—72 వరకు
3.	తాడేపల్లి	425	8490	1—6—71 నుంచి 31—5—72 వరకు
4.	గుంటూరు	250	1210	1—4—71 నుంచి 31—3—72 వరకు

ఎర్నెస్టుమనీ 11—2—1971 తేదీ మధ్యాహ్నం 3—00 గం.లోపుగా డివిజనల్ పేమాస్టర్, విజయవాడ వద్ద డిపాజిట్టు చెయ్యవలెను.

నిర్ణీతమైన టెండరు ఫారములు వాటి ఖరీదు క్రింద రు 5 — (వాపసు ఇవ్వబడదు) డివిజనల్ పేమాస్టర్, దక్షిణ మధ్య రైల్వే విజయవాడకు చెల్లించి తీసుకొన్న రసీదును దిగువ సంతకం చేసినవారి నుంచి స్వయంగా 11—2—1971 వరకు, పోస్టు ద్వారా 30—1—1971 వరకు పొందవచ్చును.

ప్రస్తుతపు ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్, సాల్వెన్సీ సర్టిఫికెట్ జతపర్చబడని టెండర్లు పరిశీలించబడవు.

టెండర్లు 12—2—1971 తేదీ మ. 3—30 గంటలకు దిగువ సంతకం చేసినవారి ఆఫీసులో హాజరైన టెండరుదారుల లేదా వారి అధికారం పొందిన ప్రతినిధుల సమక్షంలో తెరువబడును. ఏ టెండరునైనా గాని అన్ని టెండర్లను గాని ఏ కారణమూ వివరించకనే తిరస్కరించే అధికారం దిగువ సంతకం చేసిన వారికి కలదు.

డివిజనల్ సూపరింటెండెంట్,
విజయవాడ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

రహదార్లు మరియు భవనముల శాఖ

చిట్ టెండరు నోటీసు

నెం. 10/70

సీలువేసిన టెండర్లు అప్రూవ్ కాంట్రాక్టు పద్ధతిన రిజిస్టరు కాబడిన 1వ క్లాసు 2వ క్లాసు, 3వ క్లాసు, సివిల్ కాంట్రాక్టర్ల వద్ద నుండి ఈ దిగువ కనబరచిన పనులకు గాను, రహదార్లు మరియు భవనముల సూపరింటెండింగు ఇంజనీరు కడప వారిచే కోరబడి యున్న వారి ఆఫీసులో 18—2—71 తేదీ సాయంత్రము 3—00 గంటల వరకు తీసుకొనబడును.

వ. నం.	పనిపేరు	ధరావత్తు	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఖాతాకు కట్టవలసినది	టెండరు ఫారము ఖరీదు వ్యా. పన్ను	కాంట్రాక్టు కాలము [illegible]
		రు	రు	రు	
1)	బెనారస్ కేప్‌కొమరిన్ రోడ్డులో పెన్నార్ దగ్గర కి.మి.114.8 నుండి కి.మి.115.6 (71/3—7 మైలు) లో పెన్నార్ నదిమీద ఎత్తు వంతెన నిర్మించుట.	73000	అనంతపురం	51—50	24 నెలలు
2)	అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మరియు అడిషనల్ అకామిడేషన్ కొరకు అనంతపూర్ పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్మాణము.	5000	అనంతపురం	51—50	12 నెలలు

టెండర్లు అదే రోజున సాయంత్రము 3గం 30 నిలకు రహదారు భవనముల సూపరింటెండింగు ఇంజనీరు వారు గాని, వారిచే నియమితులైన వారచే గాని తెరువబడును.

ధరావత్తు లేక గాని, అలస్యముగాగాని వచ్చిన టెండర్లు త్రోసివేయబడును ధరావత్తు హైదరాబాద్ స్టేట్‌బ్యాంకులో గాని, ఇండియా స్టేట్ బ్యాంకులో గాని ఇందుకు సంబంధించిన రహదార్లు భవనముల ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఖాతాకు 'రెవిన్యూ డిపాజిట్టు' శీర్షిక క్రింద కట్టి చలానా జతపరచవలెను. ధరావత్తు నోట్లు, చెక్కుల రూపములో గాని, డిపాజిట్ల రూపములో గాని తక్కువ మొత్తము డిపాజిట్లు గాని టెండరుతో జతపరచిన త్రోసివేయబడును.

టెండరర్లు వారి రేట్లు, అంకెలతోను, అక్షరములతోను వ్రాయవలెను. ప్రతి అయిటము మొత్తము కనబరచవలెను.

ఆదాయపు పన్ను సర్టిఫికెట్టు టెండరుకు జతపరచవలెను.

టెండరు ఫారములు రహదార్లు భవనముల సూపరింటెండింగు ఇంజనీరు వారి ఆఫీసులో 11—2—71వ తేదీ నుండి 15—2—71 తేదీ వరకు పనివేళలందు సదరు పని ఎదుట కనపరచిన ఫారము ఖరీదు మొత్తము 'రు' రెమిట్టు పి.డబ్ల్యు. (ఆర్ అండ్ బి) రెమిటెన్సు, 3 ఆదర్ రెమిటెన్సు హెడ్డుకు రోడ్లు భవనముల ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారి ఖాతాకు జమకట్టిన చలానా హాజరు పరచి టెండరు ఫారము తీసుకొనవలెను. ఈ మొత్తము ఏ సందర్భములోను వాపసు ఇవ్వబడదు ఏ కారణము చెప్పక గాని, ఒక టెండరు కాని, లేక అన్ని టెండర్లు కాని త్రోసివేయుటకు రహదార్లు, భవనముల సూపరింటెండింగు ఇంజనీరుగారు హక్కు కలిగియుండును.

టి. అచ్యుతరామయ్య,
సూపరింటెండింగు ఇంజనీరు,
రహదార్లు, భవనముల శాఖ,
కడప సర్కిల్, కడప.

ఆంధ్రప్రభ కళాసాహిత్యవిజ్ఞానవేదిక



ఆరోవిల్ వ్యావసాయిక విభాగ భవన పరిశోధన కేంద్రం

అపూర్వమైన అద్భుతనిర్మాణం ఆరోవిల్

శ్రీ కమలాకర వేంకటావు

దక్షిణ భారతదేశాన పుదుచ్చేరి నగరానికి సమీపంలో ఆరోవిల్ అను అంతర్జాతీయ పట్టణరాజ మొకటి అపూర్వమైన పద్ధతిలో సంకల్పించబడి నిర్మాణమౌతూవున్నది. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ పరస్పరసదవగాహనంతోనూ, సన్మైత్రితోనూ ఇచట నివసిస్తూ, మానవ సమైక్యతాదర్శసిద్ధి సాధ్యమేనని నిరూపించి, మానవజాతి ఉజ్జ్వలభవిష్యత్తుకు బాటలు తీర్చగలందులకై ఉద్దేశించబడిన అద్భుతనిర్మాణ మిది.

ప్రళయభీకరములైన రెండు ప్రపంచ మహాసంగ్రామాల అనంతరం మానవజాతి ఇకనైనా శాంతిసౌఖ్యములతో, సమైక్యభావముతో మనగలిగేటట్లు చేయవలెననే ఆశయంతో ఐక్యరాజ్యసమితి స్థాపితమై గడచిన రెండున్నర దశాబ్దాలుగా ఏమేమో తంటాలుపడుతూవున్నది. వివిధ దేశాల పారిమధ్య సాంస్కృతిక సదవగాహననూ, సహకారమునూ పెంపొందించి, ఐక్యభావమును వారియం దుద్దీపన చెయ్యడానికి ఐక్యరాజ్యసమితి కంగభూతమైన ఆర్థిక, సాంస్కృతిక, విద్యావిషయక సంస్థ (యూనెస్కో) ఎన్నెన్నో పథకాలను సిద్ధపరచి అమలుజరుపుతూ వున్నది. కాని, ప్రపంచంలో జాతీయాహంకారప్రకోప ఫలితమైన సంఘర్షణ లుపశమించడంలేదు. యూనెస్కో అమలుజరుపుతున్న పథకము లన్నీ బూడిదలోపోసిన పన్నీరే అయిపోతున్నవి.

ఆర్థిక, రాజకీయ సిద్ధాంత సంఘర్షణలకు, జాతీయ దురహంకారదోరణులతో పాటు, విశేషప్రాబల్యంతో విభిన్న రాజతంత్ర ప్రయోగ సందర్భముల మధ్య ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు అవన్నీ నూతిలోనుండి వినిపించే కేకల వలె ఉన్నది. తన చేసే ప్రయత్నాలు తృప్తికరములైన ఫలితము లివ్వలేక పోతూవుండడం యూనెస్కో స్వతముగా గుర్తించక తప్పలేదు.

ఇట్టి సన్నివేశంలో, పుదుచ్చేరిలోని శ్రీ అరవింద సొసైటీ నాలుగు సంవత్సరాల క్రిందట యూనెస్కో 20 వ వార్షికోత్సవ సందర్భమున ఈ అంతర్జాతీయ పట్టణ నిర్మాణ ప్రతిపాదనం చేసింది. యూనెస్కో తో సహకరించడానికి సమితి సభ్యదేశాలన్నింటిలోనూ ప్రభుత్వ యంత్రాంగంలో అంతర్భాగంగా జాతీయ కమిషన్ లున్నాయి. శ్రీ అరవింద సొసైటీ భారత జాతీయ కమిషన్‌కు అనుబంధసంస్థ. ఇది చేసిన అంతర్జాతీయ పట్టణ నిర్మాణ ప్రతిపాదనను భారత ప్రభుత్వం నవంబరు 1966 లో పారిస్ నగరమున జరిగిన యూనెస్కో మహాసభయందు ప్రవేశపెట్టింది. ఏ ఉత్తమాశయాల కొరకై తాను నిర్మాణమై కృషిచేస్తూ వున్నదో వాటినిశ్చిత మార్గంలో సిద్ధింపజేయగల లక్షణం ఈ ప్రతిపాదనలో గోచరమైనందున, మహాసభ ఏకగ్రీవంగా దీనికి స్వాగతంపలికి, ఆరోవిల్ అంతర్జాతీయ పట్టణ నిర్మాణానికి తోడ్పడవలసినదిగా సకల రాజ్యాలకూ విజ్ఞప్తి చేసింది.

అంతర్జాతీయ లక్షణాలు గల పట్టణా లనేకం ప్రపంచంలో లేకపోలేదు. కాని, వివిధదేశాలవారు, జాతులవారు ఒకచో నివసించినంతమాత్రాన అది సరియైన అంతర్జాతీయ పట్టణం కానేరదు. 'ఎవరికి వారే యమునాతీరే' అన్నట్లుగావుండే అంతర్జాతీయ పట్టణాలు నామమాత్రములే. పరస్పర సదవగాహనతో, సామరస్యంతో మానవజాతి సమైక్యభావాన్ని హృద్గతం గావించుకొని అన్నిజాతులవారూ స్వేచ్ఛగా ఒకచోట జీవించ నేర్చినప్పుడే ఆ అంతర్జాతీయత చరితార్థతను గడించుకొంటుంది. ఐక్యరాజ్యసమితి కేంద్రస్థానం కూడా నానాజాతులవారూ నివసించే కూడలియే. కాని, రాజకీయస్పర్ధలతోనూ, దౌత్యసంబంధమైన తంత్రాంగంతోనూ కలుషితమౌ ఆ అంతర్వాహిని కూటమి ఐక్యభావసౌరభమైన ఆదర్శస్థానముగ ఎలా విరాజిల్లగలుగుతుంది? ఇక యూనెస్కో అమలుజరుపుతున్న అనేక పథకములు వివిధదేశాలవారిమధ్య సాంస్కృతిక విద్యా విషయ రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించేవిగా ఉంటూ, ఒకవిధమైన ఐక్యభావాన్ని వారిలో ప్రతిష్ఠింప జాలుతున్న మాట నిజమే. కాని, అంతరంగికంగా వారిని అత్యంత సన్నిహితులను చెయ్యడంలో మాత్రం అవి చరితార్థం కావడంలేదు. సమస్య బాహ్యపరిధులను మాత్రమే అవి స్పృశిస్తూవున్నవి. నానాజాతులవారిని ఒక మహా లక్ష్యసాధనయందు తత్పరులను గావించి, వారి జీవిత విధానమ్మే అందు కొరకై వినియోగింపబడే నిమిత్తం అత్యంత సన్నిహితంగా వారు జీవించేటట్లు చేయ గలిగితేనే, వారి ఆదర్శం లోకాని కంతకూ అనుసరణీయమై మానవ సమైక్యతా సిద్ధికి విశ్వాసంలో దోహదం కల్పించ నేరదు.

ఇట్టి లక్ష్యసాధనకు ఉపకరణంగాగల ప్రతిపాదనను పుదుచ్చేరి యందలి శ్రీ అరవింద సొసైటీ చెయ్యడానికి ప్రబలకారణమున్నది. మానవజాతి ఒకదివ్య భవిష్యత్తు దెసకు ప్రయాణించవలసి వున్నదనే దివ్య దర్శనంకలిగి, దాని నిరూపించే సిద్ధాంత గ్రంథమునూ, దాని ఉపలబ్ధికి మార్గంచూపే సాధనాగ్రంథమునూ రచించి, తన జీవితమంతా తత్సాధన సిద్ధికై వినియోగించి ఉత్తమసిద్ధులను బడసిన మహాయోగి శ్రీ అరవిందులు. వారి దృష్టిలో జగత్తు అర్థరహితమై భ్రమాకల్పితమైన మాయాసృష్టి కాదు. ఈశ్వరుడు తన అంతర దివ్యైశ్వర్యమును అభివ్యక్తము గావించుకొనే అత్యద్భుత ప్రకటన ప్రక్రియ అది. చైతన్య శక్తి జడములోనికి తనను తాను లోలోతు కుంచించుకొని పిమ్మట ఆ జడములో ప్రాణమునూ మనస్సునూ అభివ్యక్తమొనరుచుకొంటూ పురోగమించే యీ మహాలీలలో ఇకముందు చేకూరవలసిన అభివ్యక్తి మనస్సున కతీతమైనదివ్యవిజ్ఞానావిష్కారం. మానవుడే ఇందుకు ఉపకరణం కాగలడని శ్రీ అరవిందులు చాటి, పూర్ణయోగ విధానమును ఇందుకొరకై నిర్దేశించి, మానవ సమైక్యతాదర్శసాధన ఈ మహాప్రయత్నంలో ముఖ్యమైన అంతర్భాగం కావలసి వున్నదని సూచిస్తూ, మానవ సమైక్యతాదర్శమనే ఒక మహా గ్రంథమునే రచించారు. వారి ఆశయం కార్యరంగమున అవతరింపజేయడానికై అత్యద్భుత శక్తిసంపన్నులతో పూనిక వహించిన శ్రీమాత అధ్వర్యమున శ్రీ అరవిందాశ్రమ విశ్వవిఖ్యాత విభాగమే, అంతర్జాతీయ విద్యాకేంద్రం యీ మహాలక్ష్య సాధనలోని పూర్వ రంగమే.

అంతర్జాతీయ పట్టణ నిర్మాణ శుభ సంకల్పం ఈ పూర్వరంగమును ముగింపు దశకు చేరింది. దాని సుకోశలంతో ఆచరణలో పెట్టగల ఉత్తమాధికారం గలవారుగనే శ్రీ అరవింద సొసైటీ ఈ అంతర్జాతీయ పట్టణ నిర్మాణ ప్రతిపాదన గావించింది. భారత ప్రభుత్వంతో పాటు యూనెస్కో కూడా దీనిని శ్లాఘించి దీనికి అన్నివిధాలా తోడ్పడుటకు నిశ్చయించాయి. ప్రపంచంలోని వివిధ రాజ్యాల మధ్య రాజకీయసంఘర్షణదోరణు లెట్లున్నా మానవ సమైక్యతాదర్శంపట్ల ఎల్లరికీ ఆసక్తి యేగనుక, వివిధదేశాల వారుకూడ ఈ ప్రతిపాదన కార్యరూపం ధరించడం పట్ల ఉత్సాహం వెల్లడించారు.

క్రొత్తగా నిర్మాణం కావలసిన పట్టణం విన్యాసంలో, వివరతిలో జరగాలనేది ప్రతి చిన్నవిషయం దగ్గరనుంచి కూడా ముందుగనే భావించబడి నిర్ణయించ బడింది. పుదుచ్చేరికి ఉత్తరదిశను సుమారు 15 చదరపుమైళ్ళ విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది. దీనిలోని విశేషభాగం తమిళ రాష్ట్రానికి చెందినది. సముద్రమట్టానికి సుమారు 180 అడుగుల ఎత్తునవుండి, తూర్పున సముద్రంవైపు సరిగా ఏటవాలుగ వున్న ప్రదేశాన్ని దీనికొరకు ఎన్నుకొన్నారు. పట్టణం నడిబొడ్డు ఎంచి స్థలంలో శంకుస్థాపన నిమిత్తం పాలరాతిలో ఒక పద్మమును ప్రతిష్ఠ చేశారు. 1968 ఫిబ్రవరి 28 వ తేదీన జరిగిన శంకుస్థాపన మహోత్సవ సందర్భంలో ఈ పద్మ గర్భము నందే ప్రపంచంలోని వివిధదేశాలకూ, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకూ చెందిన యువతీ యువకులు పిడికెడు మట్టిని తమ తమ ప్రాంతాలనుండితెచ్చి, మానవ సమైక్యతా దర్శంపట్ల తమ అభినివేశానికి చిహ్నంగా నిక్షేపించారు. వివిధ భాషాసంస్కృతులతో విరాజిల్లే భారతదేశాంతర్గత రాష్ట్రాలకు సైతం అందు ప్రత్యేక స్థానం కల్పించడం గమనించ దగినది. వివిధ భాషాసంస్కృతుల ఉనికిలో భారతదేశంకూడా ఒక చిన్న ప్రపంచం వంటిదేకదా!

శ్రీ అరవిందులపేరట జరుగనున్న యీ ఆరోవిల్ నిర్మాణంపైన పేర్కొన్న పద్మం కేంద్రస్థానంగా చక్రాకృతిలో కొనసాగుతుంది. కేంద్రస్థానంలోనే సత్యాలయ మాతృమందిర ప్రతిష్ఠ, దాని చుట్టూ ఒకహాలు, దానిచుట్టూ ఉద్యానవనముల వలయం, దానిచుట్టూ వలయాకృతిలోనే నాలుగు విభాగములుగా పట్టణ విస్తరణమూ జరుగుతుంది. నివాస విభాగము, సాంస్కృతిక విభాగము, పారిశ్రామిక విభాగము, అంతర్జాతీయ విభాగము అని యీ విభాగములకుపేర్లు. మొత్తం పట్టణంలో నివాస విభాగం పదింట అయిదువంతు లుంటే, పారిశ్రామిక విభాగం మూడువంతులు, తక్కినవి చెరి రెండువంతులు ప్రదేశాన్ని ఆక్రమించుకొని వుంటాయి.

యాభైవేలమంది పౌరులకు వాసయోగ్య మగునట్లుగా పట్టణ నిర్మాణం సంకల్పించబడింది. పట్టణం చుట్టూ వుండే పల్లెల్లో మరొక ఇరవై వేలమందికి, పట్టణానికి సంబంధించిన ఉపపథకాలలో ఇంకొక ముప్ఫైవేలమందికి స్థానముండగలదని అంచనావేయబడింది. అనగా ఉపపథకాలలో చేరి లక్షమంది జీవించడానికి వీలయ్యే పథక మిది. పట్టణవాసరాల నిమిత్తం పట్టణంచుట్టూ పంటపొలాలు, పండ్లతోటలు, పాడికేంద్రాలు—మొదలైనవి ఏర్పాటవుతాయి. విజ్ఞానశాస్త్ర పరిశోధనల ఫలితంగా ఒనగూడిన ఆధునిక సౌకర్యాలన్నీ పట్టణంలో సమకూర్చ బడుతాయి. మోనోరైళ్ళు, ఎలక్ట్రిక్ మోటారుకార్లు, కదలాడే కాలిబాటలు, కాల్వలపై నడయాడే యంత్రనౌకలు—మొదలైన సదుపాయాలెన్నో ఇచట కల్పిస్తారు.

గృహనిర్మాణాదికం వినూత్న శిల్పరీతులలో కొనసాగించ బడుతుంది. పారిశ్రామిక కర్మాగారములుసైతమూ సుందర పరిసరాలమధ్య పనివారికి ఉత్సాహజనకమగునట్లుగా నిర్మించ బడుతాయి. వివిధ దేశాలనుంచి సేవాభావ తత్పరులై వచ్చిన మేటిశిల్పు లనేకులు ప్రఖ్యాత ఫ్రెంచిశిల్పి శ్రీ రోజర్ ఏంజర్ అధ్వర్యాన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలు రకాల సౌందర్యశోభ సర్వత్రా వెల్లివిరిసేటట్లుగా శిల్పులీపట్టణ నిర్మాణమున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సౌందర్యావబోధంద్వారా పట్టణవాసులలో ఉత్తమ సంస్కారాన్ని, ఉత్సాహోత్సాహాన్ని పెంపొందించి వారిఅంతస్సును పెరిగేటట్లు చెయ్యడం దీని లక్ష్యం. ఈ సౌందర్య సంపద ఎల్లరకూ సమాన భోగ్యమే.

మానవ సమైక్యతాసిద్ధిపట్ల ఆసక్తులై అందుకొరకు తమ జీవితాన్ని అంకితం చేసుకొనగోరే ఎల్లదేశాలవారూ ఈపట్టణంలో నివసించడానికి యోగ్యతా సంపత్తి కలవారుగా ఎంచబడుతారు. ఈ పట్టణం ఏ ఒకదేశపు సొత్తూ కాదు. సకల మానవజాతికీ ఇది చెందుతుంది. స్వేచ్ఛగా తమ అభిరుచికీ, అంతర్వికాసానికీ అనుగుణమైన ఏదో ఒకపనిలో నిమగ్నులు కావడమే ఈ పట్టణపౌరులు చేయవలసినది. బ్రతుకుతెరువుకోసం ఒకపని చెయ్యవలసి రావడమనే దురవస్థ ఇచటి పౌరులకుండదు. పౌరుల ఐహిక జీవితావసరాలన్నీ పట్టణ వ్యవస్థే సమకూరుస్తుంది. తనకు నచ్చిన పనిచేస్తూ తద్వారా తోటివారిని సేవించడమే పౌరుని కర్తవ్యం. తనది అని గిరిగీసుకొని ఆతడు సంకుచితభావాన్ని పెంపొందించుకోడానికి ఇచట వీలులేదు.

వివిధ దేశాలవారు సన్నిహితులుగా జీవిస్తూ ఒకేలక్ష్యంతో సామరస్యమున వేర్వేరుపనులు నిర్వహిస్తూ మెలగడం ఇచట కానరాగల ప్రత్యేకవిశేషం. వివిధ దేశాల సంస్కృతులను ప్రత్యక్షంగా ప్రదర్శించే మంటప నిర్మాణములు పట్టణపు అంతర్జాతీయ విభాగంలో ప్రాధాన్యం వహిస్తాయి. ఎట్టి అవరోధములూ లేక ఎల్లరకూ దర్శింపవీలయ్యే ఈ మంటపములందలి వివిధ సంస్కృతులను గురించిన సదవగాహన యేర్పడుతుంది. వివిధ భాషా సాహిత్యాలను ఉచితంగా నేర్చుకొనడానికిగూడ ఇందు ఏర్పాటు లుంటాయి. ప్రతిదేశమూ తన సంస్కృతి ప్రతిబింబమున ఇట్టి మంటప నిర్మాణానికి సహజంగా ఎంతేని ఉత్సాహం చూపుతూవున్నది. ఆయా దేశాల విద్యార్థులూ తదితరులూ వచ్చి నివసించడానికి వీలుగా అతిథిగృహ నిర్మాణం కూడా ఈ మంటప నిర్మాణ ప్రణాళికలో అంతర్భాగం.

ఆరోవిల్ అనే పదానికి ఉషోదయ పురమనే అర్థంకూడా ఉన్నది. మానవజాతి ఉజ్జ్వలభవిష్యత్సూర్యోదయానికి ఇది ఉషోదయంవంటి దన్నమాట. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు గూడ ఆరోవిల్ కేంద్రస్థానం కాబోతున్నది. ప్రపంచంలోని వివిధ దేశ సంస్కృతుల పరస్పర సదవగాహన నిమిత్తం అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉండగా యూనెస్కోకి ప్రతిపాదించారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆరోవిల్‌లో నెలకొల్పడం సముచితంగావుంటుందనిస్తూ యూనెస్కో ఇప్పుడు నిర్ణయించింది. ఆరోవిల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇతర విశ్వవిద్యాలయాల మాదిరి

(మిగతా 6 వ పేజీలో)



ఆరోవిల్ శంకుస్థాపన మహోత్సవంలో విదేశీ ప్రతినిధులతోపాటు పాల్గొంటున్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి

హృషీకేశ్ ఆంధ్రాశ్రమం

శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వాములవారు ఆంధ్రులు. వీరు హృషీకేశలో స్థిరపడ్డారు. గంగానదీ తీరంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకుని 1939 నుండి అక్కడే ఉంటున్నారు. హృషీకేశానికి వచ్చే ఆంధ్ర యాత్రికులు సరియైన వసతి సదుపాయ సౌకర్యాలు దొరకక పడుతున్న అగచాట్లు, కడగండ్లు దయామయాంతరంగులైన స్వామి వారి హృదయాన్ని కదలించి, కలవరపెట్టినవి. ఆంధ్ర యాత్రికులకు ఉచితమైన వసతి సదుపాయ సౌకర్యాలు సమకూర్చి తీరాలని వారి అంతర్వాణి ఘోషించింది. ఆదివ్య ప్రేరణ పరవశులైన స్వామి సిద్ధసంకల్పులై నడుంకట్టి కార్యరంగంలోకి దిగారు. సర్వశ్రీ ఆంధ్రకేసరి ప్రకాశం, మహర్షి సాంబమూర్తి, నేటి రాష్ట్రపతి వి. వి. గిరి, అల్లాడి, సోంటి రామమూర్తి, పప్పు సోమసుందరం, గోపాల రెడ్డి, గంటి లక్ష్మన్న, యుసమంద్ర సూర్యనారాయణ ప్రభృతి ఉదారులంతా ముందుకు వచ్చి స్వామికి బాసటగా నిలబడ్డారు.

స్వామి తాను విరాళాల ద్వారాసేకరించిన రెండువేల రూపాయలతో 2 వేల గజాల స్థలం కొని 1942లో శంకుస్థాపన చేశారు. నేటి ప్రధాన మందిరానికి యీశాన్యంగా శ్రీ స్వామి అప్పట్లో రెండు గదులుమాత్రం కట్టారు. నాసికాత్ర్యంబకం వద్ద పిల్లకాలువ వలె బయలుదేరిన గోదావరి రాజమహేంద్రవరంవద్ద అఖండ సేతువుగా రూపొందినట్లు, ఆరెండుగదుల ఆశ్రమం యీనాడు మూడు అంతస్తుల దివ్యభవనంగా రూపొంది కైలాసాన్ని, వైకుంఠాన్ని నీవా నేనా అన్నట్లు చూస్తోంది. ఈ మహాభవనమే 7800 చదరపు గజాలు విస్తరించియున్నది. ఈ భవనానికి ఉత్తరం, తూర్పు, దక్షిణవైపుల 14 వేల చదరపు గజాలలో చక్కని పూలతోట వేయబడినది. ఈభవనంలో నేడు 7, 8 వందల మంది తైర్థికులకు తేలికగా ఏకకాలంలో వసతి ఏర్పాటు చేయవచ్చును.

ఈ భవనంలో 70 పెద్దగదులు, 9 ఐదు గదులు, మూడుగదుల భాగాలు రెండు, నాలుగు గదుల భాగం ఒకటి, 3 పెద్ద హాళ్లు, ఒక గుహ, 8 వంటశాలలు యాత్రికులకొరకై ఏర్పాటుచేయబడినవి. ఒక చక్కని మంచి నీటికోనేరు. తైర్థికుల స్నానపానాదులకు యీ చెరువులోనే మంచి ఏర్పాట్లు చేయబడినవి. ఇవి గాక అన్ని గదులకు అనుబంధించి పలు స్నానపు గదులు తదితర వసతులుకల్పించబడినవి.

ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే దక్షిణ భారతీయ శిల్పకళా వైదగ్ధ్యానికి పతాకప్రాయములుగ రెండు దేవాలయాలు; వానికి అనుబంధంగా ఒక సంస్కృత కళాశాలను కూడా ఏర్పాటు చేయవలెనని స్వామి సంకల్పించారు. ఈదేవాలయాలకు 1954లోనే అప్పటి ఉప రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేశారు. విగ్రహాలన్నీ కూడా తయారై సిద్ధంగా ఉన్నవి. కాని స్వాములవారు సిద్ధిపొందడానికిపూర్వం ప్రతిష్ఠ మహోత్సవం జరగలేదు. ఆలయ నిర్మాణం పూర్తిచేయవలసిన పని, విగ్రహ ప్రతిష్ఠ అలాగే మిగిలియున్నవి.

సచ్చిదానంద సరస్వతీ స్వామి యీ ఆంధ్రాశ్రమాన్ని 1969 నవంబరు 24 వ తేదీనే తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పగించారు. దాని నిర్వహణ బాధ్యత లోకాయుక్తమును యీ దేవస్థానంవారిదే. ఈ ఏర్పాటు జరిగిన కొద్ది కాలంలోనే అనగా 1970 మార్చి 24వతేదీన స్వామి సిద్ధి పొందారు.

ఈ ఆంధ్రాశ్రమ నిర్వహణ నిమిత్తం తిరుపతి దేవస్థానంవారు ఒక మేనేజరును నియమించారు. యాజమాన్యం చేతులు మారిన తరువాత యీ ఆశ్రమానికి శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆంధ్ర ఆశ్రమం అని నూతన నామకరణం చేయబడింది.

ఆధునికాలంలోనే యాత్రికులను ఇంకా అధిక వసతి సౌకర్య సదుపాయాలు కల్పించడానికి తిరుపతి దేవస్థాన [illegible] ఏర్పాట్లుచేయడానికి తిరుపతి దేవస్థానంవారు సంకల్పించారు.

లక్ష్మణ ఝూలా రహదారిపై స్థాపించబడిన యీ ఆంధ్రాశ్రమం బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి క్షేత్రాలు దర్శించ దలచిన అశేష యాత్రికసందోహానికి బాగా అందుబాటులోవున్నది. యాత్రాకాలంలో పైన పేర్కొనబడిన వివిధక్షేత్రాలకు పోవు బస్సులు, వ్యానులు, టాక్సీలు అన్నీ యీ ఆంధ్రాశ్రమంనుండే బయలుదేరుతవి. హృషీకేశ్ యాత్రకు వెళ్లిన ప్రతియొక్కరు తప్పక చూచి తీరవలసినది యీ ఆంధ్రాశ్రమం. ఎంతమంది యాత్రికులకైనా యీ ఆశ్రమం చక్కని వసతి సౌకర్యాలను సమకూర్చగలదు.

హృషీకేష్ ఆంధ్రాశ్రమం ప్రధాన భవనం



ఆంధ్రాశ్రమం — రామానుజకూటం, వెనుకప్రక్కన సాధు మందిరం

అనుపమ ప్రతిభాశాలి శ్రీ మండలీక వెంకటశాస్త్రి

డా॥ శంకర శ్రీరామారావు

బంగారు ఛాయ శరీరం, మిల మిలలాడే కళ్ళు, విజ్ఞాన చంద్రికలు విరజిమ్ము ముఖమండలం, తీర్చిదిద్దిన విభూతి రేఖలతో తళతళలాడు విశాల ఫాలం, పాండిత్య ప్రకర్షకు పేరొందిన కాశ్మీర శాలువ—ఉపన్యాస వేదికపై ఆసీనులైన శ్రీ శాస్త్రిగారి ప్రసన్న సుందర విగ్రహం పరమశివుని తలపిస్తూ కనులకు విందు చేస్తూ వుండేది. ఆ మూర్తి యింక మనకు కనుపించదు. వారి అమృతవాక్కు మన కింక వినిపించదు.

నిజమైన కీర్తిశేషులు శ్రీ శాస్త్రిగారు. వారి కీర్తి ఆంధ్రదేశ నాలుగు చెరగులకు విస్తరించి పుంఖానుపుంఖాలు వ్యాపించింది. కర్మ వేదాంత సాహిత్య ఉద్దండులుగా వారు మన్ననలు పొందారు. జగద్గురువులు శ్రీ కామకోటి పీఠాధీశ్వరులు శాస్త్రిగారిని పిలిపించుకుని వారి వద్ద శాస్త్ర విషయములు తెలుసుకున్నారంటే, వారి ప్రజ్ఞ ఎంత గొప్పదో మనం ఊహించుకోవచ్చు.

ఇంత ప్రజ్ఞావంతులైనా, కీర్తి సాంద్రులైనా ఈషణ్మాత్రం కూడా గర్వమెరుగని నిగర్వ శిరోమణి సదయమూర్తి శ్రీ శాస్త్రిగారు. వారు ఎప్పుడూ ఎవరినీ తూలనాడి ఎరుగరు, విసుక్కొని ఎరుగరు.

రెండు దశాబ్దాలుగా ఏలూరులో వారి పురాణప్రవచనం అవిచ్ఛిన్న తైలధారగా సాగింది. వారి వాగమృతం తృప్తిదీర గ్రోలే మహాభాగ్యం ఏలూరు పట్టణ పౌరులకు లభించింది.

అది రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ. సంగీత సాహిత్య వేదాంతాది ఏ విషయమైనా కానీ— అది వారి నోటనుండి వెలువడగా వారి ఎదుట భరతనాట్యం చేయవలసిందే. [illegible] బంగారు [illegible] శ్రోతలను ఆశ్చర్యమునందు ముంచేవారు శాస్త్రిగారు. [illegible] ఎంతో భక్తి శ్రద్ధలతో.

[illegible] వారి జీవితాన్ని [illegible]



'అప్సర' ఖజురహో శిల్పం

[illegible] గుణగణాలు పరమేశ్వరుడు శాంతి నొసంగు గాక!

"శాస్త్ర రత్నాకర" మండలీక స్మృతి

న్యాయ వేదాంత శాస్త్ర రత్నాకరంబు
శ్రీశుకోక్తి సుధారస ప్రీణితాత్మ
విబుధ లోకంబు గురువదావే? వివేక
మధుర మద్వైతసార్వభౌమంబు దలతు.

ప్రథిత నరసింహనామ విద్వద్వయంబు
సద్వయంబుగ గొలిచి ద్వైతాత్మవాద
ఖండనమ్మున సింహమై కలిత మధుర
బోధనరుడైన యానందమూర్తి యతడు.

భిక్షు సూత్రాక్షరాకర విపుల తర మ
హార తాత్పర్య నిష్ప్రపంచాత్మ భావ
సుప్రపంచాది కృతి వాక్ప్రమాన గతి
భావ మధు వర్షికాచార్య పాదు డతడు.

నిన్నమొన్న నుండెను; ఉన్నాడు నేడు, నిక
పైని నుండు. విదేహ కైవల్య సిద్ధి
నాత్మగురుదేవ పూర మహస్సులోన
లీనమయ్యె నాహా! మండలీకబుధుడు.

కామకోటి జగద్గురు కనకమణి కి
రీట శశిరేఖ సమ్మతత్వ రీతి గన్న
భవ్య దజరామరాత్మక బ్రహ్మభావ
హారి బ్రహ్మైక్య సిద్ధి కన్నాత డతడు.

బాహ్యమూహాదికంబును ప్రాకృతమ్ము
దర్శనము మనది అత నెల దర్శనముల
నంతు దర్శించినాత డుదాత్త దర్శ
నైక నిపుణున కిదిగో! జోహార్లొసస్తు.

— శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

పుస్తకపరిచయం

ఇంటర్మీడియట్ - జంతుశాస్త్రము ప్రథమ భాగము

(రచయితలు: శ్రీ వి. జగన్నాథరావు, బి. హెచ్. వి. సీతారామస్వామి, జె. కోనేటిరావు (ప్రచురణ: తెలుగు అకాడమీ, హైదరాబాదు. 1/8 డెమ్మీ, 384 పేజీలు: వెల రు. 6—00).

పి. యు. సి. స్థానంలో రెండేళ్ల ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టి తెలుగు బోధనా భాషగా ఆమోదించడంతో, విద్యాబోధనకు అనువుగా తెలుగులో పాఠ్యగ్రంథాలను ప్రచురించడం ఆవశ్యకమైనది.

అందుకుగాను తెలుగు అకాడమీ వారు శాస్త్ర గ్రంథరచనకు ఆవశ్యకమైన పారిభాషిక పదాలనుసంకూర్చడం, రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయములనుండి అనుభవజ్ఞులైన రచయితలను, నేర్పరులయిన సంపాదకులను ఎన్నుకొని— వారి సలహాసంప్రదింపులపైననే, పాఠ్యగ్రంథాలను తయారుచేసి, తెలుగుభాషలో ప్రచురించడం జరిగింది. ఇది ఎంతో ప్రశంసనీయం.

1965 లో నియమించిన లక్ష్మీకాంతం సంఘంవారు గ్రాంథిక, వ్యవహారిక వివాదాల మీద తర్జన భర్జనలుచేసి ఉభయపక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమొకటి చేసి యున్నారు. తెలుగు మొదటి భాషగా చదివే విద్యార్థులు సాహిత్యము విధిగా నేర్చుకొన వలసినప్పుడు గ్రాంథిక భాషలో ఉన్న గ్రంథాలనే చదువుతారని, ఇతరసందర్భాలలో అంటే శాస్త్రగ్రంథ పఠనకు — శిష్ట వ్యావహారిక రచనలనే చదువుతారని పై సంఘం వారుచేసిన సూచనను ప్రభుత్వం అంగీకరించినది. గ్విన్ సంఘంకూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించినది. కాబట్టి శిష్టవ్యావహారిక భాషలో నున్నట్లయితే అర్థంచేసుకోవడానికి వీలుగావుంటుంది. ఇలా శిష్టవ్యావహారికంలో శాస్త్రగ్రంథాలు రచించడం ముదావహం.

"సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మనాలజీ కమిషన్" వారు తయారుచేయుంచిన పారిభాషిక పదపట్టికలలోను, జాతీయంచేసిన పాఠ్యగ్రంథాలలోను తదితర ప్రామాణిక రచనలలోను లభ్యమైన సాంకేతిక పదాలన్నిటిని, సాధ్యమయినంతవరకు సంపాదించి అకాడమీ క్రోడీకరించింది. గ్రంథాలలో తెలుగు మాటలను వాడినపుడు, అంతర్జాతీయ పర్యాయపదములను కుండలీకరణాలలో పేర్కొన్నారు. ఇదిచాలా సముచితమైనపద్ధతి. అయితే పారిభాషిక పదపట్టికను, ప్రతిభాగము లోను జోడించినట్లయితే యింకా ప్రయోజనాత్మకంగా వుండేది.

పోతే ఈ గ్రంథంలో వాడినటువంటి క్రియాపదాలు మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. కొన్నిచోట్ల వివరణ స్పష్టంగా లేదు. అమీబా "ఆహారము — జీర్ణక్రియ" అనుభాగమువందు మిథ్యాపాదములతో ఏవిధంగా ఆహారమును గ్రహిస్తుందో స్పష్టంగా వివరీకరించలేదు. "కొత్తగా ఏర్పడ్డ ఆహార వ్యాక్యుయోల్‌లు ఆమ్లలక్షణాలతో ఉంటాయి. ఆమ్లాలు సజీవపదార్థాన్ని చంపుతాయి, తరువాత క్షారలక్షణాలున్న జీర్ణరసాన్ని ఉత్పత్తి చేసి ఆహారాన్ని జీర్ణించుకొంటాయి" అని వ్రాయబడివుంది. కాని ఆమ్లములని (H.C.L.) క్షార ధర్మాలున్నరసాలు, ఎండోప్లాజము ఉత్పత్తి చేసి ఆహారపు వ్యాక్యుయోల్‌లోనే పంపించును.

235 పేజీలో ఆహారనాళంలో మొదటి భాగము "ఆస్యకుహరము" నోరు దీనిలోకే తెరుచుకొంటుంది. నాలిక 'నోటి కుహరంలో' ఉంటుంది అని వ్రాయబడినది. కాని ఆపై రెండుభాగములు ఒకటే అనడం మూలాన, ఏదో ఒకపదమునే వాడుట మంచిది.

మొత్తంమీద అకాడమీ వారికిదే తొలి గ్రంథ ప్రచురణ అయినప్పటికీ, ఎక్కువ లోపాలు లేకుండా ఈ గ్రంథాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుట ఎంతోముదావహం.

—వి. ప్రభాకరరావు

జ్ఞానామృతసారము

(రచయిత: కొత్తా మోహనరావు శాస్త్రి, డెమ్మీ 1/8, పుటలు: 283. (వెల వ్రాయలేదు), ప్రాప్తి స్థానము: రచయిత, 10 పద్మానగర్, సికింద్రాబాద్—25)

సుఖము 'ఐహికము', 'ఆముష్మికము', 'కైవల్యము' అని మూడు విధాలు. మొదటిది భూలోకంలోనూ, రెండవది స్వర్గలోకంలోనూ లభిస్తుంది. మోక్ష ప్రాప్తే మూడవది. ఇది పరమసుఖం. మొదటి రెండూ అశాశ్వతం. వాటి పర్యవసానం దుఃఖమే. కనుక, మానవుడు కోరతగినది శాశ్వతమైన మోక్ష సుఖం ఒక్కటే. మొదటి రెండూ నిత్యమైనవి కావు. కనుక అవి మాయ అనీ, భ్రాంతి అనీ తెలిసికొనే సుజ్ఞానాన్ని పొంది మానవుడు మోక్షగామి. దీనికి సాధన అవసరం. ఇందుకని భక్తియుక్త్యనుభవానుసారంగానూ, సిద్ధాంతసులకే కాని, అందరికీ సుబోధకంగానూ, మోక్షకాంక్షాయుతులైన ముముక్షువులకు బాగా ఉపయోగకరంగానూ ఈ గ్రంథం వ్రాయబడ్డది. ఎన్నెన్నో ఉదాహరణాలను పొందుపరచి, సాంకేతిక పదాలు వాడినప్పుడల్లా వాటి అర్థాన్ని చర్విత చర్వణం—అని అనుకోకుండా వివరించి పునరుక్తిని దోషంగా పరిగణించడం మాని, ఎంతో ఓర్పుతో, వివేచనతో ఈ గ్రంథ రచయిత పరిశ్రమించారు.

ఈ పుస్తకంలోని సిద్ధాంత విషయాలను గురించి అనేకులు కొకొల్లలుగా చాలా గ్రంథాలు రచించారు. అవి రెండు రకాలు: మొదటి రకంలో చేరినవి సామాన్య పాండిత్యం కల వారికి అర్థం కావు. అసలు కొందరు కూడా పడవు. రెండో రకంలో చేరినవి చదవడానికి బాగానే వుంటాయి, అర్థం అవుతాయి, కొంత చిత్త శాంతిని కూడ ప్రసాదిస్తాయి. కాని, మోక్ష సాధనకు అత్యగత్యం అయిన సాధనాభ్యాసాలకు ప్రాముఖ్యం ఇవ్వకుండా దాటేస్తాయి, ఎందుచేతనంటే ఈ కాలపు మానవుడు శ్రమపడకుండా మోక్షం తనకు లభించాలి— అని వాంఛిస్తున్నాడు గనుక.

మానవ జన్మ దుర్లభం. ఈనాడు లభ్యమైన మానవజన్మ ఈ జీవికి మళ్లీ ఏనాటికి లభ్యం అవుతుందో! అసలు, మళ్లీ లభ్యంఅవుతుందో, కానే కాదో! ఇలాంటప్పుడు, నేటి మానవ జన్మను సద్వినియోగం చేసుకోకుండా అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోడం విచారకరం. పైన పేర్కొన్న రెండురకాల పుస్తకాల వల్లా ముక్తి కావాలి— అని కోరే అనేకవేల మందికి జ్ఞానసారం అందని ప్రస్తుత కాలపు దుస్థితి ఈ గ్రంథ రచయితకు ఎంతో వేదన కలిగించి, తాను స్వీయప్రయోగానికై వ్రాసుకొన్న విషయాలను అందరికీ లభింపజెయ్యాలనే ఆరాటంగా పరిణమించి ఈ గ్రంథ ప్రచురణకు దారితీసింది. శైలి కూడా, ఈ లక్ష్యానికి తగినట్లు సులభంగానూ, సరళంగాను ఒనగూడి, విశేషంగా కాకపోయినా కొంతైనా పాండిత్యం కలవారికి లభ్యంలయ్యేలాగున నడిచింది. ఈవిధంగా ముముక్షువులైన జిజ్ఞాసులకు అందజేయదలచిన జ్ఞాన సాధన సారాన్ని సంగ్రహంగా 154 పుటలలో బోధించి రచయిత కృతకృత్యులయారు. కొంచెం పాండిత్యం సంపాదిస్తే చాలు, ఎవరైనా సరే, ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే బోధపరుచుకోగలరు.

అద్వైత సిద్ధాంతాన్ని యిలా వివరించడమే ఈ రచనోద్దేశం. అంతేకాని, ఆధునిక కాలపు సైన్సు దృష్ట్యా గాని, ఇతర వైదిక సిద్ధాంతాల దృష్ట్యా గాని, అద్వైతసిద్ధాంతం యొక్క విశిష్టతను నిరూపించడం ఈ రచనోద్దేశం కాదు. అద్వైత సిద్ధాంత రీత్యా సాధన మార్గాన్ని వివరించడమే ఈ రచన యొక్క ధ్యేయం.

ఆత్మానాత్మవివేకం, తత్త్వం, ఆత్మాష్టకం, చిదానందస్తోత్రం—అనే వాటితో పాటు విశ్వస్వరూపాను సంధాన, ప్రపంచ బేధకరణాను సంధాన, జ్ఞానస్వరూప, చిదాత్మాను సంధాన, ఆత్మాను సంధాన, జ్ఞానానుసంధాన, పరమాత్మ స్వరూప, గీతా, వచనాలు కూడా విస్తృత తాత్పర్య సహితంగా ఈ గ్రంథంలోని పరి 119 పుటలలో విశదీకృతం అయిన ఈ గ్రంథారంభంలో రచయిత యొక్క ఫోటో, తరువాత వారి జనకుడూ, బ్రహ్మ విద్యాగురువూ అయిన నారాయణరావు గారి ఫోటో సాధక స్వరూపంలో ముద్రితమై విరాజిల్లుతున్నాయి.

ఈ గ్రంథానికి ధర ఎంతో తెలుపలేదు. ఈవిధంగా కూడా ఇది అమూల్యమే. కనుక, యథార్థ మోక్ష సాధకులకు ఇలా ఒక ప్రతిని ఈ రచయిత ఉచితంగా అందజేసినట్లు ఊహించవలసి వుంటుంది.

—ఓకుమళ్ళ రామచంద్రరావు.

మనలో మాట

శ్రీమతి పి. సత్యవతి

"బ్రిటన్‌లో ఇప్పుడు విడాకు లిచ్చుకోడం సులభం చేశారట. విన్నావా?" అంటూ పేపర్ చేత్తో పుచ్చుకుని అలాగే వచ్చేసింది స్నేహితురాలు.

"అయితే నువ్వు బ్రిటన్ వెళ్లి వుండి పోతావా?" అన్నాను.

"ఛీ — ఛీ — వెధవ హాస్యం నువ్వూనూ" అని విసుక్కుని కుర్చీలో కూర్చుంది. ఆవిడ కుర్చీలో కూర్చుంటె అందులోనే అతుక్కుపోతుంది — చూయింగ్ గమ్‌లాగా ఆవిడ సంభాషణ ఎంతసేపటికీ పూర్తవదు — రబ్బర్ సాగినట్లు సాగుతుంది — రుచీపచీ లేకుండా —

"వాకిట్లో, బోలెడు పనుంది — ఆది వారం కదూ?" అన్నాను.

"నేనేం నీయింట్లో తిష్ట వేయడానికి రాలేదు. ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను"— మూతి ముడిచింది.

"చెప్పావుగా—"

"అవునూ — దీన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటో చెబుతావని —"

"బావుంది. ఇల్లాంటివి ఇండియాలో జరిగితే గదా మనకి ఆలోచించే పని — ఇప్పుడు మన కెందుకు?" అన్నాను.

"అయితే నీ ఇల్లూ వాకిలీ నీ సంసారం పిల్లలూ తప్ప నీకు ప్రపంచం గొడవ వద్దన్న మాట—"

"ప్రస్తుతం వద్దు— "

నా మొండితనానికి ఆవిడకి వళ్లుమండింది. పేపర్ నా మొహంమీద వేసి "చదువు ముందు" అంది.

"పేపరు — నేను ఈ టైంలో చదవను. తీరిగ్గా కూర్చుని మధ్యాహ్నం చదువుతాను."

"నీకు బొత్తిగా మేనర్సు లేవు."

"థాంక్యూ — వెరీమచ్." అని పేపరు ఆవిడ వళ్లో పడేశాను.

"ఈ విడాకుల గొడవ నాకేం నచ్చలేదు." అన్నది స్నేహితురాలు.

"అయితే నువ్వు ఇవ్వవు — ఇంక ఆలోచన ఎందుకు?"

"అదికాదే బాబూ. విడాకులు ఇచ్చుకోడం అనేది కూరగాయలు కొనుక్కోడం లాగ అంత సులభం అయిపోతే ఇహ ప్రేమలూ బంధాలూ అనేవి ఎక్కడుంటవి? నైతిక విలువలు పడిపోవూ?" అని కళ్లు పెద్దవిచేసి దీర్ఘం తీసింది.

"అయితే నైతిక విలువ అనేవి విడాకుల వల్లనే పడిపోతా యనా నువ్వు చెప్పేది?" అన్నాను.

"ఇది కూడా ఒక కారణం కదా!"

"ఇష్టం లేకుండా కలసి బ్రతకడం కన్న విడాకులు పుచ్చుకోడం మంచిది కదా ?" అన్నాను.

"ఇష్టం ఎందుకు వుండదు? ఇష్టం, అయిష్టం అనేది మన నమ్మకాలమీద ఆధారపడి వుంటుంది. కట్టుకున్న పుణ్యానికి ఆవిడతోనే జీవితం గడపాలని నమ్మితే భార్యమీద అయిష్టం ఎందుకు ఏర్పడుతుంది? అల్లాగే స్త్రీకి భర్తమీద ఎందుకు ఏర్పడుతుంది?" అని నిగ్గదీసింది స్నేహితురాలు.

"నమ్మకాలు వేరు, — పరిస్థితులు వేరు. అనుభూతులు వేరు — పరిస్థితుల ప్రభావం వలన నమ్మకాలు సడలవచ్చు. ఇష్టాయిష్టాలు మారవచ్చు. మనస్సు అనేది యంత్రం లాగ ఎప్పుడూ ఒకే విధంగా పని చెయ్యదు — రకరకాలుగా ఆలోచిస్తుంది. కాబట్టి జీవితాంతం భార్యా భర్తలమధ్య 'యిష్టం' అనేది సడలకుండా వుండడం కష్టం" అన్నాను. ఆమాటలకి స్నేహితురాలికి వళ్లు మండిపోయింది.

"అయితే నగలూ చీరెలూ మార్చినట్లు భర్తలనీ, భార్యలనీ మార్చాలనా నీ ఉద్దేశ్యం?" అని కళ్లెర్రజేసింది.

"మార్చాలని కాదు నేను చెప్పడం. అభిప్రాయాలు కలవనప్పుడు, సామరస్యం లేనప్పుడు విడాకులు పుచ్చుకోడం మంచిది అంటున్నాను" అన్నాను.

"మన దేశంలో స్త్రీ పురుషుల కన్న విదేశాలలో వాళ్లకి చిత్త చాంచల్యం ఎక్కువ" అన్నది స్నేహితురాలు.

"చిత్త చాంచల్యం అనేది ఆయా వ్యక్తులను బట్టి వాళ్ల సంస్కారాన్నిబట్టీ వుంటుంది కానీ, దానికి ఇండియా, బ్రిటన్ అని తేడా వుండదు. కాకపోతే మన దేశంలో స్త్రీలు ఆర్థికంగా స్వతంత్రులు కారు కనుక తామే విడాకులు కోరే స్థితికి రాలేదు. అదీ కాక ఒకసారి వివాహం అయి విడాకులు పుచ్చుకున్న స్త్రీని మళ్లీ పెళ్లి చేసుకోడానికి మన దేశంలో పురుషులు సాహసించరు. మనకి వ్యక్తి సంక్షేమం కన్న సంఘ వ్యవస్థమీద కదా ఎక్కువ నమ్మకం?" అన్నాను.

"అయితే అవకాశం వుంటే మన దేశంలో కూడా విరివిగా విడాకులు యివ్వ వచ్చునని నీ సలహానా?"

"విదేశాల్లో అవకాశా లున్నాయి కనుక వినియోగించు కుంటున్నారు. మనకీ వుంటే మనవాళ్లూ వినియోగించు కుంటారు. మద్య నిషేధం పోయాక త్రాగేవాళ్ల సంఖ్య ఎక్కువైనట్లు"

"చట్టరీత్యా అవకాశం వుంటే భర్తమీద అయిష్టం కలుగగానే భార్యా, భార్యమీద అయిష్టం కలుగగానే భర్తా విడాకులిచ్చుకుని క్రొత్త జీవితం ప్రారంభించాలని నీ విలువైన సలహా కాబోలు. చాలా బావుందమ్మా — ఇక నేను వెళ్లొస్తాను" అని కుర్చీలో నుంచి లేచి శాపం పెడుతున్నట్లు తీక్షణంగా చూసింది స్నేహితురాలు.

నేను నవ్వాను.

"ఎక్కడో ఎవరో విడాకు లిచ్చుకుంటే మనిద్దరం పోట్లాడుకోడం అనవసరం. కూర్చో! కాఫీ త్రాగుదువుగాని." అని భుజంమీద చెయ్యి వేశాను.

"భర్తలు ఎంత అమానుషంగా ప్రవర్తించినా, ఎంత స్వార్థంగా ప్రవర్తించినా, నోరెత్తకుండా బ్రతికే స్త్రీలు మన దేశంలో చాలా మంది వున్నారు. కారణం ఏమిటో తెలుసా? సంఘంలో భద్రతకోసం. మనకి మానవతా దృష్టి కన్న సిద్ధాంతాల మీద గౌరవం ఎక్కువేమో ననిపిస్తుంది. భర్త ప్రవర్తన ఎలా వున్నా సహించి అతనితోనే జీవితం వెళ్లదీయడం సుఖం అనే నమ్మకం భారత స్త్రీల రక్తంలో జీర్ణమై పోయింది. పిల్లల భవిష్యత్తుకన్న ఆమెకి తన సుఖంమీద ఆసక్తి తక్కువ. ఈ కారణాల వలన మన దేశంలో పెళ్లిళ్లు నిలబడుతున్నాయి. భర్త వదిలివేసిన స్త్రీకి సానుభూతి చూపించడం ఇంకా పూర్తిగా నేర్చుకోలేని సంఘంలో, స్త్రీ విడాకులు తనకి తానే కోరడం అనేది సాహసంగా భావిస్తుంది.

కుటుంబ వ్యవస్థమీదా, సాంఘిక మర్యాదల మీదా, సంఘంలో గౌరవ ప్రతిపత్తుల మీదా ఎక్కువ నమ్మకం వున్న భారతీయ పురుషుడు కూడా విడాకులు యివ్వడానికి త్వర పడడు. వేళకి వంటా వార్పూ చూస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, తన అంద చందాలు, బయట తన పేరు ప్రతిష్టలూ, కన్న ఇంటికి అంకితమైపోయే భార్యమీదే అతనికి గౌరవం ఎక్కువ. కాబట్టి మన దేశంలో విడాకుల కేసులు అంత ఎక్కువగా లేవు — ఒప్పుకుంటావా?" అన్నాను.

స్నేహితురాలు కాఫీ త్రాగుతూ కూర్చుంది.

"కాలం మారుతూ వుంటుంది. విలువలు తారుమారు అవుతూ వుంటాయి. నిన్నటి విడ్డూరం, నేడు మామూలు కావచ్చు. నిన్న నిషేధించబడ్డది నేడు అములులోకి రావచ్చు. అల్లాగే కాలానుగుణంగా చట్టాలు మారుతూ వుంటాయి. నాగరికత పెరుగుతూంది. వ్యక్తులు, ఎవరి సంస్కారాన్ని బట్టి, ఎవరి ఆలోచనలని బట్టి వారు ప్రవర్తిస్తారు— అంతే—విడాకులు తప్పో కాదో అని అడగడం తప్పు. వారి పరిస్థితిని బట్టి అవసరం కావచ్చు. కాకపోవచ్చు. ఇందులో నైతిక విలువలు పడిపోతున్నాయని మనం అనుకో నక్కర్లేదు" అన్నాను నేను.

"ఇల్లాగే చెబుతూ వుండు. నిన్ను తిడుతూ ఎవరో వ్యాసం వ్రాసేస్తారు" అన్నది స్నేహితురాలు.

"అది వాళ్ల సంస్కారాన్నిబట్టే వుంటుంది. ఏది ఏమైనా అనురాగం, అనుబంధం, ప్రేమ, సానుభూతీ — ఇవన్నీ వేరు —ఆత్మవంచన వేరు. ఆ సంగతి ఒప్పుకోవాలి ఏమంటావ్?" అన్నాను.

"ఇంటికి వెడుతున్నాను. వంటకి ఆలస్యం అయిపోతే —"

"మావారు విడాకు లిస్తారేమో" అని నవ్వాను.

"ఆ భయం నాకేం లేదు. ఆయనిచ్చినా నేను ఒప్పుకోవద్దూ — వస్తా మరి" అంటూ వెళ్లిపోయింది.

ఈసరికి బ్రిటన్‌లో ఎంతమంది విడాకులు పుచ్చుకున్నారో, కొత్త చట్టం ప్రకారం— అనుకుంటే నవ్వొచ్చింది. జీవితం చాలా తమాషాగా మారిపోయింది. ఏంచేస్తాం ??

అపూర్వమైన అద్భుత నిర్మాణం

(5 వ పేజి తరువాయి)

రదికాదు. ఇతర విశ్వవిద్యాలయాలలోని విద్యావ్యాసంగం సిద్ధాంతాల పరీక్షకు పరిమితం. జీవితరంగంలో వాటి ఆచరణకు సంబంధించిన పరిశోధనల కవకాశం లేదు. ఆరోవిల్ విశ్వవిద్యాలయానికి ఆ ఇబ్బంది లేదు. దాని పరిశోధనలకు పట్టణమంతా ఒక ప్రయోగశాల కాబోతున్నది. ఆ నగర పట్టణమంతా ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయమే. విద్యార్జనకూ జీవితానికీమధ్య అచట విభాగం లేదు. విద్యాభ్యాసపు విస్తరణమే జీవితం. జీవితమంతా విద్యాభ్యాసమే. సర్వమూ ఆచరణరూపమైన ప్రయోగశాల, పరిశోధన ప్రక్రియ.

మానవ సమైక్యసాధనకు సంబంధించిన సాంఘిక విజ్ఞాన శాస్త్రంలో అపూర్వ పరిశోధనలు కొనసాగించి, ఈ విజ్ఞానపు మహోన్నతశిఖరాలకు రాచబాటలు వేయడం ఆరోవిల్ లక్ష్యం. కనుకనే, భారత వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధన సంస్థ తన సాంఘిక విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు ఆరోవిల్‌ను ఒక ముఖ్య కేంద్రంగా గుర్తించింది. బాలబాలికలను వారి వారి అభినివేశముల మార్గంలో స్వేచ్ఛగా వికాసంచెందజేయడమేకాక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసపూర్వకమైన సంపూర్ణ వ్యక్తిత్వనిలసనమునకు సైతమూ దోహదంచేయ సంకల్పించి అన్ని రంగాలలోనూ అపూర్వపరిశోధనలు కొనసాగింపజేయనున్న ఆరోవిల్ విద్యా పథకమూ జీవితపథకమూ గూడ ఎంతటి మహోన్నతశిఖరాలనైనా అందుకోడానికి అవకాశమున్నది.

ఆరోవిల్ నిర్మాణం కోట్లకొలది ధన వ్యయంతో సాధించవలసిన పథకం. కాని, అన్ని దేశాలవారూ ఈ పథకమందు అభినివేశంచూపే అవకాశమున్నదిగనుక, త్వరితగతిని పథకం క్రమవికాసంచెందడానికై అభ్యంతరముండదు. ధనరూపంలోనే కాక, వస్తురూపంలో సేవారూపంలో కూడ విరాళములను శ్రీఅరవింద సొసైటీ అపేక్షిస్తూవున్నది. ఆరోవిల్ పథకాని కొసగబడిన విరాళములకు ఆదాయపుపన్ను మినహాయింపుసౌకర్యాన్ని భారతప్రభుత్వం కల్పించింది. విదేశములనుండి వచ్చేవిరాళాలకుగూడ అవరోధాలను రిజర్వుబ్యాంకు పూర్తిగా తొలగించి వేసింది. 'పిండికొద్దీ రొట్టె'—అన్నట్టు, సాధన సామగ్రి సమకూరినకొలదీ పట్టణ నిర్మాణం ముందుకు సాగుతూవుంటుంది. కోటి రూపాయలకు మించిన ధనవ్యయం ఇప్పటికే ఈ పథక నిర్మాణానికై జరిగింది.

నీటివాటములను పరిశీలించి, ఆనకట్ట నిర్మాణంద్వారా పొలాలకూ, తోటలకూ సాగునీటి సౌకర్యం కల్పించారు. మట్టి రకములను పరిశోధించి గృహనిర్మాణాదికములకు గావలసిన ఇటుక వగైరాల తయారీకి ఏర్పాటులు పూర్తిచేశారు. రెండువేల మంది పౌరులు నివసించడానికి కావలసిన గృహనిర్మాణ ప్రయత్నములు పాటూ పాటిగా సాగుతూవున్నవి. పట్టణ పరిధిచుట్టూ వంటపొలాలూ, పండ్ల తోటలూ, పాడి కేంద్రాలూ వెలుస్తూ రోజుకు పదిటన్నుల ఉత్పత్తి సామర్థ్యంగల పిండిమర నెలకొల్పబడింది. [illegible] కొలనుచుట్టూ వేయసంకల్పించిన రమణీయోద్యానవనశ్రేణికి అంకురార్పణలు కొనసాగుతున్నవి. పట్టణం దర్శించడానికి ప్రపంచం నలుమూలలనుంచీ వచ్చే యాత్రికులసంఖ్య పెరగనున్నది గనుక, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రయత్నాలు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి.

యువకులకు శిక్షణనొసగే నిమిత్తమై సముద్రతీరమున వాసగృహము, భోజనశాలతో యువక శిబిరమొకటి తయారయింది. ఆరోవిల్ నిర్మాణ ఫలితంగా పరిసరములందలి పల్లెల జీవన సౌకర్యములు కూడా అభివృద్ధి చెందుతున్నవి. నిర్మాణాత్మకమైన వ్యావసాయిక జీవనంతో ఆదర్శప్రాయమైన పల్లెలను రూపొందించడానికి ఆరోవిల్ కృషి చేస్తుంది. ఆదర్శప్రాయమైన చేనేత పారిశ్రామిక గ్రామం, మత్స్యపారిశ్రామిక గ్రామం కూడా ఆరోవిల్ పరిధిలో వికాసంచెందుతాయి. కళాకారుల కాలనీతోసహా ఒక ఫిలింస్టూడియో, ఒకప్రముఖ వ్యాపార కేంద్రం, ఒకప్రముఖ సమాచారకేంద్రం వినూత్న దృక్పథంతో ఇచట వెలుస్తాయి.

ఆరోవిల్‌లో రాజకీయాలకుతావులేదు. ఆర్థిక స్వప్రయోజనాలకు ఇతరులను కొల్లగొట్టడం ఉండదు. యజమానులు [illegible]గాండ్లు, ధనికులు దరిద్రులు ఉండరు. ఒకరినొకరు పోటీపడం ఉండదు. పరస్పరసహకారంతో, సౌభ్రాత్రంతో ఆదర్శప్రాయంగా పనులు నిర్వహించడమే లక్ష్యం. స్వయంపోషకమైన పట్టణంగా ఆరోవిల్ పెంపొందించబడుతుంది. అచట నివసించే వారంతా దాని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. పన్నులనేవి ఉండవు. పనిరూపంలోనో, వస్తురూపంలోనో, ధనరూపంలోనో సమిష్టి శ్రేయస్సుకు ప్రతివారూ తోడ్పడుతూ వుంటారు. పరిశ్రమలు తమ ఆదాయంలో కొంతభాగం పట్టణాభివృద్ధికి సమర్పిస్తాయి. పౌరులకు కావలసిన ఆహారపదార్థాలు మొదలైనవి ఉత్పత్తిచేస్తే, వస్తురూపంలోనే ఈ సమర్పణ జరుగుతుంది.

ఆరోవిల్‌లో బిచ్చమెత్తుకోడం నిషిద్ధం. బిచ్చమెత్తుకొనే పిల్లలను విద్యాలయానికీ వృద్ధులను వృద్ధనివాసానికీ, రోగులను ఆసుపత్రికీ ఆరోగ్యవంతులను ఏదైనపని చెయ్యడానికీ పంపుతారు. వృద్ధులకు ప్రత్యేకించి ఒక కాలనీ నిర్మించబడుతుంది. నృత్యసౌకర్యాలు, గ్రంథాలయం, లలితకళా వ్యాసంగానికి స్టుడియో, క్రీడా సదుపాయాలు మొదలైనవి ఇందు ఏర్పరచ బడుతాయి. ఈ వాతావరణంతో వృద్ధులు యువకోత్సాహం పూరించుకుంటూ యువకులవలె ఉత్సాహంగా జీవించ గలుగుతారని ఆశయం.

ఆరోవిల్ సాంస్కృతిక విభాగంలో వివిధ విజ్ఞానశాస్త్రాలకూ, కళలకూ అకాడమీలు నెలకొల్ప బడుతాయి. వివిధ దేశములకు చెందిన వైజ్ఞానికులూ, కళాకారులూ సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్ర్యములతో తమ వ్యాసంగములను ఇచట కొనసాగించుకో వచ్చు. వ్యక్తి జీవితమందు, సంఘ జీవితమందుకూడ విప్లవం తీసుకువచ్చే పరిశోధన లిచట జరుగుతాయి. భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల సమన్వయపూర్వక వికాసమిచ్చే పరిశోధనల లక్ష్యం. 'వసుధైక కుటుంబ క' మనే ఆదర్శమిదివరలో భావ ప్రపంచంలో మాత్రమే ఉన్నది. దానిని ప్రత్యక్షంగా ఇహలోకమున వెలయింపజేయ గోరే అపూర్వ ప్రయత్నమే ఆరోవిల్ నిర్మాణం.

పుట్టకురుపు నిరోధించే టీకా మందులు

పలురకాల పుట్టకురుపు (కాన్సరు) లను నిరోధించగల టీకా మందులను శాస్త్రజ్ఞులు తయారు చేస్తున్నారు. రొమ్ము కాన్సరు, లుకేమియా, శార్కమాస్—వంటి వ్యాధులను ఈ వాక్సిన్‌లు నిరోధించగలవనుకొంటున్నారు.

అమెరికా జాతీయ కాన్సరు ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన డాక్టర్ ఫ్రాంక్ జె. రాషర్ ఆశాజనకమైన ఈ వార్త చెప్పారు.

ఈ ఇన్‌స్టిట్యూట్ కీటక శాస్త్ర (పుట్టకురుపుకి కారణమైన కీటకాలు) విభాగపు సైంటిఫిక్ డైరెక్టరు అగు డాక్టర్ రాషర్ గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కాన్సరు నిరోధ విషయాల సమావేశంలో ప్రసంగించారు.

కాన్సరు నిరోధానికి వాక్సీన్లు తయారు చేసే పని చాలా క్లిష్టమైనట్టిదని ఆయన అన్నారు. స్ఫోటకం, పొంగు, పోలియో వంటి సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే వ్యాధుల నిరోధానికి టీకా మందులు తయారు చేయటం కంటె యిది కష్టమైన పని అన్నారాయన.

ఈ వ్యాధుల కోసం తయారవుతున్న టీకా మందులు వ్యాధి క్రిములను బలహీన పరచి, చంపి వేస్తాయి. కాగా,కాన్సరు నిరోధక టీకా మందులు కాన్సరు క్రిములలోని పుట్టకురుపు వ్యాధికి కల్గించే లక్షణాలను పోగొట్టుతాయి, అని చెప్పారు డాక్టర్ రాషర్.

"నేడు కొన్ని రకాల కాన్సరు వ్యాధులను నివారించగల్గుతున్నారు. విస్తృతమైన, తీవ్రమైన పుట్టకురుపు వ్యాధులను కూడా నిరోధించవచ్చునన్న ఆశాభావం కల్గుతున్నది" అని డాక్టరు రాషర్ అన్నారు.

—నిర్దిష్టమైన ఎంజైములు, యాంటిజెన్‌లు, హార్మోన్లు, సాధారణ సూక్ష్మక్రిముల నిరోధక పదార్థాల ద్వారా ఈ కాన్సరు సూక్ష్మజీవులు విజృంభించకుండా చేయవచ్చు.

— ఛార్లెస్ ఆర్. స్మిత్

స్త్రీలు - సమాజము

ఇంటి పనులలో భర్త సహాయం

జొన్నలగడ్డ లలితాదేవి

ఆరేళ్లయిన తర్వాత అకస్మాత్తుగా కనిపించింది మా శ్యామల బజారులో. కుశలప్రశ్న లయ్యాక నాతోకలసి ఇంటికి వచ్చింది. దారి పొడుగునా పాత నేస్తాలసందడినీ పేరుపేరునా గుర్తుచేసుకుంటూ, వారందర్ని గురించీ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చాము.

తర్వాత 'నీ సంసారం ఎలావుందిశ్యామా?' అన్నాను. అంతవరకూ ఉత్సాహంగా, సరదాగా వున్న ఆమెముఖం వెంటనే మేఘావృతమైన చంద్రబింబంలా మారిపోయింది.

"ఏం చెప్పను? మావారు ఉత్తరధృవంలోనూ, నేను దక్షిణధృవంలోనూ వున్నాం. ఆఫీసు రికార్డు పుస్తకాలు, పత్రికలు తప్ప నా ఆవాహనే లేదు ఆయనకి. అదేం మనిషో కాని, ఆఫీసుకు వెళ్లేవరకూ పత్రికలు— తిరిగి రాగానే కాఫీతోపాటు మళ్లీ పుస్తకాలు, పత్రికలు సిగరెట్లు, ఓ మాటా మంతీలేదు. ఓ షికార్లూ లేవు, సినిమాలులేవు. కనీసం కబుర్లు చెప్పుకునేందుకైనా లేదు. మా పరిగింటివాళ్లన్నారు. నువ్వు చూడలేదుగాని చిలకాగోరింకలంటే వాళ్లు!" అంది.

"ఇంతకీ మీ శ్రీవారి సాహిత్యాభిలాష, కాలక్షేపానికో, జనరల్‌నాలెడ్జి ఇంప్రూవ్, చేసుకోడానికో చదువుకోవడం నీకిష్టంలేదు అంతేనా!" అన్నాను నవ్వుతూ.

"ఆయన నాలెడ్జి కేం లోటులేదు. బోలెడు తెలివితేటలున్నాయి. ఎలాటివాళ్లనైనా కబుర్లతో బుట్టలో పెడతారు. బయటందరితోటే నవ్వుతూ బాగానే కేరింతలు కొడతారు. ఒక్కయింట్లోనే నా ముఖం చూసేసరికి ఎక్కడలేని పత్రికా వ్యాసంగమూను.

"రామరావు! ఏం చెప్పను లేస్తూనే కాఫీ అయిందా, నీళ్లు కాగాయా—అంటూనే మొదలు పెడ్తారు. మధ్యలో పాప ఏడిస్తే "దాన్నలా ఏడిపిస్తావేం?" అంటూ కస్సుబుస్సుమంటూ చిందులు తొక్కుతారు.

"ఏడ్చే పిల్లని సముదాయించలేరు. వేడి నీళ్లతోడకొని నీళ్ల పోసుకు రాలేరు. సబ్బు, తువ్వాలు దగ్గిర్నించి అందించాలి. వేలేసి ఏ పనీ ముట్టరు. ఎందుకులే చెప్పుకోవడంవరకి వినుగెత్తిపోయింది. సంసారమంటేను, ఇల్లంటేను మా ఆయనకూడా యింతేనా?" అంటూ తన అనర్గళోపన్యాసాన్ని ఆపింది.

బాగానే వుంది. ఇంటిపనులలో భార్యకు సాయపడ్డం పశ్చిమ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ రాత్రి భోజనాలు కాగానే పిల్లలున్న సంసారమైతే వంతులు వేసుకుని ఒకరు డ్రెస్ కడుగుతారు. ఒకరు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తారు. పిల్లలు లేకపోతే భర్తే ఈ పనుల్లో సాయపడి— ఆతర్వాత సరదాగా ఏ సినిమాకో, ఓపేరాకో వెడతారు.

మనదేశంలో మాత్రం లేరా, ఇంట్లో ఇల్లాలికి చేదోడు వాదోడుగా వుండే భర్తలు !

అసలు సామాన్యంగా తల్లిదండ్రులు చిన్నతనంనుంచీ ఆడపిల్లకి ఇచ్చినట్లు ఇంటిపనులలో శిక్షణ మగపిల్లల కివ్వరు. పెళ్లయ్యాక భర్తని వేధించి క్యారియర్ మీల్స్‌పై ఆధారపడకుండా అన్నానికి వంట—వార్పూ నేర్పేస్తారు. ఎక్కడో తప్ప మగపిల్లలు ఆ పనీ, ఈ పనీ అందుకోవడం చాలాతక్కువే! మా యింటి విషయమే తీసుకో—అయిదేళ్లమారేళ ఇంట్లోవున్న కాసేపూ ఇంగ్లీషుపద్యాలు, అంకెలు వల్లెవేయించడం తప్పితే భోజనాల సమయంలో కనీసం గ్లాసెడు నీళ్లయినా ముంచుకోడు. ఓ పని చేయాలన్న కోరికకూడా తక్కువే! అదే నాపాపాయికి వాడ్తే నా మా రాజా కంచం, గ్లాసులన్నీ తెచ్చి ఎవరివి వారికి పెడతాడు. ఆఫీసుకెళ్లేవాళ్ల నాన్నగార్కి, జోళ్లు తెచ్చి అందిస్తాడు.

ఇవన్నీ చేయమని నే నెప్పుడూ చెప్పను. సహాయం చెయ్యాలి అన్నబుద్ధి స్వతహాగా చిన్నతనంనుంచే వుండా లనుకుంటాను. ఎప్పుడిగితే,

నువ్వు మీ ఆయన ఇంటిపనులు చేయలేదని బాధపడకు. ఆఫీసులో పనికి బాగా అలసిపోయి ఇంటికి తిరిగిరాగానే నీకు [illegible] ఫిర్యాదులు చేయడం, తప్పు. అలసిపోయివచ్చాక విశ్రాంతి తీసుకోవాలి కదా! ఆ పత్రికా పఠనంలో ఆయనకి విశ్రాంతి లభిస్తుందేమో [illegible]

మరో రకంవాళ్లున్నారు. ఇంట్లో ఇంటిపనులుచేసి చేదోడు వాదోడుగా వుండబోతే—'భార్యలే వద్దంటూ' అన్నీ తామే చేసుకుంటూ [illegible] గొప్పకోసం. అలాంటప్పుడు అవసరమైన సమయాలలో పిలిచినా ఇక వారు రారు. కాపురానికొచ్చిన కొత్తలో, భయంతోనో, భక్తితోనో, ప్రేమతోనో మరేకారణంతోనైనాకానీయండి, టూత్ పేస్టు దగ్గర నుంచి భర్తకందించి అన్నీ అమర్చి పెడుతుంటారు. తర్వాత ఒకరిద్దరు పిల్లలు కలిగేసరికి ఓటన్నిటికీ ఓపిక లేక, నీళ్లతోడు కోవాలా, అన్నీ అందించాలా? ఒకపని అందుకోరు, అంటూ విరుచుకు తిరుగుతారు కొంతమంది సతీమణులు.

సుఖానికి అలవాటుపడి మళ్లీ స్వయంగా చేసుకోవాలంటే వాళ్లకి చిరాకు, పరాకులు రావచ్చును. అర్థం చేసుకోగలవారైతే సర్దుక్కుపోగలరు. అలాగే సహాయం, సేవల్ని, [illegible] భార్యలు కాపురానికివచ్చిన తొలిరోజుల్లోలానే ఎల్లప్పుడు పిల్లలు పుట్టినా, భర్తకన్నీ అమర్చి పెట్టుకుంటూ ఆనందించొచ్చు. ఏదైనా వారి పరిస్థితులబట్టి వారిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి.

భార్యలకి వంట నేర్పిన మగవారు కూడా వున్నారు కొందరు.

అన్నిపనులూ చేసుకుంటూ, వంటలో పాయసంచేస్తూ కలసి మెలసి వుండే మగవారిని పరి "ఆడాళ్ళగా అలా అన్నిపనుల్లోను తలదూర్చేస్తాడేంటి ఆవిడగారేం చేస్తుంది? రాణిగారిలా తిని తిరుగుతుందా" అని ఆక్షేపించే సోదరి మణులూవున్నారు.

అంతేత చేసినా తప్పే, చేయకపోయినా తప్పే—అనే పరిస్థితులుంటే కష్టం.

ఏది ఏమైనా, భార్యకి సాయపడే భర్తల కంటే దూరంగా వుండేవారే ఎక్కువ మనలో.

తండ్రి ఇంటిపనులలో తన తల్లికిసాయపడ్డం చూడటంవలన కనుక తమ భార్యకుపయోగపడటం చెయ్యరాదనేనియమంలేదుకదా!

కాఫీ, టీ కలపడం ఎలాగో కూడా తెలియని భర్త, భార్యలంటల్లో [illegible]

ఏది ఏమైనా వంట వార్పూ, పిల్లల సంరక్షణ [illegible] ఆడవాళ్ళ పనులుగాని మగవాళ్ళ పనులుకావు. సాధారణంగా మగవాళ్ళయినా పిల్లలు ఏడుస్తూంటే ఎత్తుకు లాలించడం, నిద్రపుచ్చడం చేస్తూనే వుంటారు. నాటికి కొటికి ఒకరిద్దరుంటారు.

మావారు పాటలు పాడుతూంటే మా పిల్లలు చక్కగా నిద్రపోతారు.

శ్రీవారిని గురించి చెప్పుకున్నా కొందరు తప్పుపడుతూ వుంటారు.

శ్రీవారలంటే పురుషులకు ప్రతినిధి, శ్రీవారి చిందులంటే, భిన్న స్వభావాలు గల పురుషులచేసే తప్పులు వీరిపట్ల ఎత్తి చూపినా, వారి మంచితనాన్ని [illegible] తమ తప్పులను గ్రహించి [illegible] ఆ మంచిని ప్రశంసించి, [illegible] సంతోషంతో [illegible] శ్రీవారి చిందులు రాస్తున్నారు.

ఏదో! ఇంతకీ మొండిమాటల్లో, చెప్పొస్తే [illegible] 'శ్రీవారి చిందులు' అంటేనేగా", అన్నది నవ్వుతూ శ్యామల.

శ్యామల వెళ్లిపోయాక నేను మళ్లీ ఇంటి పనుల్లో మునిగిపోయాను.

వారం వారం: ఆకాశవాణి

[జనవరి 3వ తేదీ ఆదివారంనుంచి జనవరి 9వతేదీవరకు]

ఈవారం ప్రసారమయిన రెండు నాటికలూ రెండురకాలు. 6వ తేదీ బుధవారం రాత్రి, 7—45 నిముషాలకు హైదరాబాద్ కేంద్రంనుంచి ప్రసారమయిన నాటిక, "మూడు వరాలు", నిజానికి విజయవాడ కేంద్రం రూపొందించినది. అయితే, ఆసమయంలో విజయవాడ కేంద్రం "యువభారతి" కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నందున, యిదివరకటిలాగ అక్కడినుంచి యీనాటిక రిలేచేయడం జరగలేదు. ఈ కారణంగా నాటికల సమయాలలో విజయవాడ హైదరాబాద్ కేంద్రాలలో యింకా వ్యత్యాసం ఉంటూన్నట్టు కనబడుతోంది. అయితే కార్యక్రమాలు "వాణి"పత్రికకు పంపడంలో కూడా యింకా కొంత "గజిబిజి" కనిపిస్తోంది. ఇది నెమ్మదిగా సర్దుకుంటుం దేమో! అది అటుంచి, నాటికను గురించి: నాటిక మొత్తానికి హాస్యరసపూరితమైనది. ఇలాటి నాటికలు వ్రాయడంలో నండూరి సుబ్బారావుగారు సిద్ధహస్తులే. అట్టి హాస్యరస ప్రధానాలయిన పాత్రలను నిర్వహించడంలోకూడా సిద్ధగాత్రులే. అయితే, అందులో ఒకింత "అతి" చేస్తారేమో అనే సందేహం. ఈనాటికలో అదికూడా సహజంగానే ఉంది. భార్యా విధేయుడూ, (విధేయుడే గాదు, భార్య అంటే సింహస్వప్నం), అతి సాత్వికుడూ అయిన భర్తగా బాగా ఒప్పింది. అంతకంటే కూడా, స్నేహితుడుగా నటించిన నండూరి వెంకటేశ్వర్లుగారి వాచకం, ధోరణి యింకా బాగున్నాయి. మొత్తంమీద మూడే మూడు పాత్రలతో 30 నిముషాలు చాలా గులాసాగా గడిచింది అంటే అందుకు నాటక రచయిత, ముగ్గురు పాత్రధారులూ కూడా సమాన బాధ్యులే. అభినందనీయులే కూడా.

ఇక రెండవ నాటిక "మంజూషా మను పుత్రికా", యింకొకరకానికి చెందినది. భర్త అఖండ ప్రజ్ఞాశాలి అయిన నైయ్యాకరణుడు. అదే ధ్యాసలో తన జీవితం అంతా వెళ్లబుచ్చుతూ సంసారాన్ని, సాంసారిక జీవనాన్ని ఏమరిచి, జీవిత చరమాధ్యాయం వరకూ వెళ్లబుచ్చుతాడు, ఆటు కుమారుని వైరాగ్యాన్ని నివారించే తల్లి, సంసారసుఖానికీ, సహజ వాంఛ అయిన మాతృత్వ సిద్ధికీ నోచుకోని భార్య, ఏమీచేయలేక, నిస్సహాతో జీవిస్తూ ఉంటారు. తీరా ఆ పండితుడు లక్ష్యసిద్ధిని పొంది సంసారంపై దృష్టిని మరల్చే సమయానికి పుణ్యకాలం కాస్తా మించిపోయింది. భార్యకు మాతృత్వసిద్ధి కలిగే వయసు మీరిపోయింది. ఈ విషాద ఘట్టాన్ని ఒక చిన్ని నాటికగా రూపొందించారు రచయిత వీర రాఘవాచార్యులుగారు. రచన ఉదాత్తంగానూ, సరళంగానూ నడిచింది. పాత్రధారులందరూ బాగా నటించారు. అయితే, భార్య పాత్రలో కొంచెం "ఉదాత్తత" లోపించిందేమో అనిపించింది. నిస్పృహ, నైరాశ్యం, మాతృత్వానికి నోచుకోలేకపోయానన్న బాధ చూపించడంలో కుమారి కనకదుర్గ కొంచెం హద్దుదాటి, అతిగా, "కరుణ" రసాన్ని ప్రకటించారనిపించింది. విచారంకంటే నిస్పృహ, నైరాశ్యం యెక్కడ ఒప్పుతాయి. అవి గంభీర భావాల బేలతనం, ఏడ్పులకు యివ్వడ తావులేదు. ఇది కొంతవరకు నిర్వహణలోని లోపం. మొత్తానికి నాటిక బాగుంది.

ఇక, సోమవారం రాత్రి 9—15 కు హైదరాబాద్ ప్రసారం చేసిన, "అభిజ్ఞుల అభిప్రాయం!" "మూడురకాల వైద్య విధానాలు—వాటి ప్రత్యేకత" అన్న విషయంపై ముగ్గురు అభిజ్ఞుల అభిప్రాయాలు. ముగ్గురూ వారి వారి వైద్య విధానాలలో, పాశ్చాత్య, ఆయుర్వేద, హోమియో, వైద్య విధానాలలో అభిజ్ఞులే. ఈ ముగ్గిరి నుండి చాలా ఎక్కువ ఆశించినందు మూలాన కావచ్చు, కార్యక్రమం నా కంత తృప్తిని కలిగించలేదు. ఈమూడురకాల వైద్య విధానాల యొక్క "విశిష్ట" ప్రత్యేకతలను గురించి కొంత విపులీకరిస్తారేమోనని ఎదురుచూశాను.

పాశ్చాత్య వైద్యవిధానం హెచ్చుగా రోగానికి కారణాన్ని 'బయట' వెతుకుతుంది. సూక్ష్మక్రిములు, బాక్టీరియా, వైరసెస్ వల్ల చాలవరకు జాడ్యాలు ఉదయిస్తాయని, ఆ క్రిములను సంహరించడం ముఖ్య సూత్రంగా యీవైద్యవిధాన ప్రక్రియ జరుగుతుంది. కొద్ది జాడ్యాలు మాత్రం తత్త్వంలో మార్పులూ, అంతరింద్రియాలలోని మార్పులూ కారణంగా (కాన్‌స్టిట్యూషనల్ డిజ్ ఆర్డర్స్) సంక్రమిస్తాయని నమ్ముతారు. నిజానికి వాటికి మందులు ఎక్కువ ఉన్నాయనీ అని అనుమానం కలుగుతుంది. శస్త్ర వైద్య విభాగంలో దానికి ఈడైనది మరేదీ లేదు.

ఇక ఆయుర్వేదంలో, ముఖ్యంగా శారీరక తత్వాన్ని త్రివిధాలుగా విభజించి, వాటి సమ్మిశ్రణంవల్లా, వాటిలోని మార్పుల వల్లా ముఖ్యంగా రుగ్మత ఏర్పడుతుందనినమ్మి వాటిని తిరిగి సరిఅయిన నిష్పత్తిలోనికి తేవడానికి అవుషధ సేవనం చేయిస్తారు. ఇవి వాత, పిత్త, శ్లేష్మ తత్వాలు.

హోమియోపతీతత్వం కూడా కొంత, వరకు యీరీతిగానే ఉంటుంది. కాని యింకా నిశితంగా రోగియొక్క పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోవాలనీ, ఏరుగ్మతయినా శారీరక ప్రకృతిని మార్చి, ఆహార్పిడ ప్రతి అంగంలోను, చివరకు మనః ప్రవృత్తిలోనూ కూడా మార్పు తెస్తుందనీ, తిరిగి ఆరోగ్యం చేకూరాలంటే సంపూర్ణ స్థాయీ భావాన్ని తిరిగి పొందాలనీ నమ్ముతారు. ఈ విధానాన్ని అవలంబించే వైద్యులు.

ఇక రోగనిదానంలో వ్యత్యాసాలు కొంతవరకు వివరించారు. అయితే అవుషధ ప్రయోగంలో ఉన్న ముఖ్య భేదాలను వివరించలేదు. ఈ మూడు విధానాలకు సంబంధించిన అవుషధాల తయారీలోనూ మూలికలనుంచిన అవుషధాలు, లోహధులూ ఒకటే అయినా, వాటి ప్రయోగంలో చాలా తేడావుంది. పాశ్చాత్య విధానంలో మూలికల నుండి వివిధ భాగాలను వేరుచేసి, అందులోని ఏక్టివ్ (యాక్టివ్) ప్రిన్సిపల్‌ను వేరుపరచి దానిని వాడతారు. ఆయుర్వేదంలో మూలికనంతనూ శుద్ధిమాత్రం చేసి వాడతారు. అందుకు తోడు, అనుపాన విశేషాలను కూడా చేర్చి వాడతారు. ఇక హోమియోపతీలో ఆ మందులే—అంటే మూలిక [illegible] అణురూపంలో వాడతారు. దీనిని గురించి కొంచెం వివరించి ఉండవలసింది. మొత్తానికి యీకార్యక్రమంలో నిర్వహణలోపం కనిపిస్తోంది. ముగ్గిరి పెద్దలనుంచి అందులకినూ విశేషజ్ఞులనుండి (స్పెషలిస్ట్) ముఖ్యాంశాలను రాబట్టాలంటే నిర్వాహకుడు చాలా తెలిసినవాడయి ఉండాలి. చాలా విషయజ్ఞత, [illegible] కలిగి ఉండాలి. ఏది ఏమయినా కార్యక్రమం ఆశించినంత తృప్తికరంగా లేదు. ఇక ముందు ఇలా వివిధ విధానాలను గురించి విడివిడి ప్రసంగాలను ఏర్పరచడం బాగుంటుంది. రేడియో వారు ఆలోచించాలి.

—కౌండిన్య

స్వీకారం :

ఆడంబరాలు — (నాటిక) బాబు — అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ—2. పుటలు 32. వెల రు. 1—25.

అర్భక ప్రగతి (అర్భక కాంగ్రెసు స్వర్ణోత్సవ సంచిక) — (1920—70) — ఆంధ్రరాష్ట్ర అర్భక కాంగ్రెసు, తెనాలి. పుటలు: 136.

సర్వ తత్త్వార్థ దర్శని — తమ్మిశెట్టి మహేంద్ర నాగప్ప, శ్రీ రధాకృష్ణ టింబరు డిపో, తిమ్మంచర్ల పి. ఒ. గుంతకల్లు. పుటలు : — 150. వెల రు. 2—50.

కూర్మపురాణము — ఆచార్య పాలడుగు శేషాచలశర్మ సత్ప్రయోహిత సంపుటము, కుందేరు, కృష్ణా మండలము. పుటలు:616. వెల రు. 10—00.

ఎమెస్కో ప్రచురణలు, ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్సు, రాష్ట్రపతిరోడ్డు, సికింద్రాబాదు.

ఉపనిషత్కథలు —శ్రీధరబాబు. పుటలు: 140. వెల రు 2—00

పారిజాతాపహరణము — ముక్కుతిమ్మన. పుటలు : 122. వెల రు. 2—00.

"టెక్స్‌మో" చెఱకు క్రషర్

బల్లపరుపుగ మరియు నిలువుగ లభిస్తున్నది.



ఉత్పత్తిదారు: టెక్స్‌మో ఇండస్ట్రీస్, కోయంబత్తూరు—11

బ్రాంచీలు: 17, తంబుచెట్టి వీధి, మద్రాస్.1
పిర్కు రోడ్డు, విజయవాడ—1.
4-3-129, హిల్ స్ట్రీట్, సికింద్రాబాద్ -3.

మట్టిమనిషి

వాసిరెడ్డి సీతాదేవి



జరిగిన కథ

ఆ వచ్చిన బలరామయ్యను చూసిన కనకయ్య గుండె కరిగిపోయింది. కనకయ్య సాంబయ్య చెప్పిన కట్నంమాట తప్పనిసరిగా వెళ్ళబెట్టాడు. కాడిగట్టు పొలం 18 ఎకరాలు యివ్వడం అసంభవమని తాను చెప్పగా, అందుకు ప్రత్యామ్నాయంగా 30 వేలు రొఖం కక్కమన్నావనికూడా కనకయ్య వెలకించాడు అంతేకాదు ఆ ముప్పదివేలలో 20 వేలు రాసినప్పుడే జాగ్రత పెట్టానని కూడా కనకయ్య అనేటప్పటికి బలరామయ్యకు కొంచెం ఊపిరాడ బొచ్చింది, బలరామయ్యను ఇంటిదాకా సాగనంపి వస్తూ, తిరుగు దారిలో కనకయ్య సాంబయ్యను కేకేసి బలరామయ్య ఒప్పుదల తెలియచేశాడు. కనకయ్య తన వియ్యంకుడి దగ్గర అప్పుతెచ్చి యీ పట్నం గడుపుతున్నానని, అందుకుగాను బలరామయ్య మేడను తనకు హామీ పెట్టవలసి ఉంటుందని చెప్పి, బలరామయ్యచేత ప్రోనోటు రాయించాడు పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిపోయింది. పెళ్ళిసందట్లో కనకయ్య తనకిచ్చిన డబ్బుమూటను లెక్కచూసుకోకుండానే యినప్పెట్టెలో పెట్టి సాంబయ్య తాళం పెట్టాడు. తీరా చూసుకుంటే ఆ సందిలో 10 వేలు నగదూ, మిగతా యిరవై వేలకూ ప్రోనోటు ఉండటం చూసి సాంబయ్య అగ్గెయిపోయాడు. సాంబయ్య ఆ నోటు పుచ్చుకుని నగానరి వియ్యంకుడు బలరామయ్య యింటికి వచ్చాడు.

(గత ఆదివారం సంచిక తరువాయి)

మొదటిరాత్రివేళ మామగారి మేడపైన కిల్లాల్లో తిరుగుతూ వరూధినికోసం ఎదురు చూస్తున్న వెంకటపతికి వీధిలో వస్తున్న తండ్రి కన్పించాడు. తండ్రి రాకకు కారణం వెదకటానికి ప్రయత్నించిన వెంకటపతికి, ఎంతసేపయినా భార్య రాకపోవడానికి కారణం కూడా తోచలేదు. పెళ్లయిన తర్వాత మొదటి మూడు రోజులూ వరూధిని తనకు దూరంగా వుంది. ఈ రోజు తెల్లవారగట్ల మామగారింటి కొచ్చినా ఇంతవరకు పెళ్లాం కళ్లముందు పడ లేదు. తన గది చాయలకే రాలేదు రోజంతా మామగారూ, అత్తగారూ కూతుర్ని కోడల్లుడమూ, ఏదో నచ్చచెప్పడం చూచాయగా పసిగట్టాడు సాయంత్రం తను ఉన్న గది కడిగి శుభ్రం చేయడమూ, గదిలో జరుగుతున్న అలంకరణా, ఇంట్లో జరుగుతున్న హడావిడీ వెంకటపతి మనసులో ఆశల్ని రేపాయి. తనను మేడమీదకు పంపిన అత్తగారు వరూధిన్ని మేడమీదకు పొమ్మని తాను వింటూండగానే చెప్పింది వరూధిని సిగ్గుపడి పైకి రాలేదేమో ! కొత్తలో అందరికీ అలాగే ఉంటుందేమో ! నిజానికి తనకూ కొత్తగానే వుందిగా ? ఈవేళప్పుడు తండ్రి ఎందుకు వచ్చినట్లు ? పొలాన మిగిలి పోయిన పని లేమన్నా వున్నాయేమో వెంకటపతి ఆలోచనలో పడ్డాడు

గడపల్లోకి వచ్చిన సాంబయ్యను చూసి, బలరామయ్య కొంచెం తొంగారు పడ్డాడు. లేచి మర్యాదగా ఆహ్వానించాడు సాంబయ్య కూర్చోకుండా నిలబడి వుండటం చూసి ''ఇలా కూర్చో సాంబయ్యా ! అబ్బాయి మేడ మీద ఉన్నాడు.'' అన్నాడు బలరామయ్య

''కూర్చోటానికి రాలేదు. ఇదుగో ఈ వ్రాతా లేమిటి ? ఈ ప్రోనో టేమిటి ? ఈ ప మిటి?'' సాంబయ్యచేతిలో ప్రోనోటు ఆడిస్తూ అడిగాడు

''అదా ! కనకయ్య ముందే మీతో చెప్పానన్నాడే ? అందుకు నువ్వు వప్పుకున్నావంటేనే . .''

''వచ్చి అబద్ధం కనకయ్య తన కేం తెలియ దన్నాడు నాతో !''

''కనకయ్య అట్లా అన్నాడా ?'' ఆశ్చర్యంగా అన్నాడు బలరామయ్య.

''ఇది మీ రిద్దరూ కలిసి ఆడిన నాటకం

''సాంబయ్యా ! దైవసాక్షి నువ్వు పొరపడుతున్నావ్ !''

''అవును ! నేను పొరపడ్డాను పెద్దమనిషివని నమ్మాను. ఇంత మోసం చేస్తావని తెలిస్తే, ముష్టివెధవలా చేతిలో పడ్డాకే ఆ మూడు ముళ్లూ పడేవి ''

''సాంబయ్యా ! తొందరపడమాక ! ఇందులో నేను చేసిన మోసం ఏమీ లేదు. ఆ డబ్బు నీకు పుస్తెల్లో పెట్టిస్తా !''

''ఇచ్చేవాడివైతే, ఈ రాతలూ కోతలూ ఎందుకూ ?'' సాంబయ్య ప్రోనోటు బలరామయ్య ముందు పారేశాడు

''మూడు నెలలాగండి డబ్బు వడ్డీతో సహా ముట్టచెపుతా !!'' ప్రోనోటు సాంబయ్యకు తిరిగి అందించబోతూ అన్నాడు బలరామయ్య.

''నీ నోటూ వద్దు ! నీ అసలూ వద్దు ! పరువు, మర్యాద వున్నవాళ్లు చెయ్యాల్సిన పనేనా ఇది ? ఒరేయ్ వెంకటపతి ! ఒరేయ్ అబ్బాయ్'' అంటూ కేకలు పెట్టాడు సాంబయ్య

వెంకటపతి మామకూ, తండ్రికీ మధ్య వచ్చి నిలబడ్డాడు

''ఎందుకురా ఇంకా నిలబడ్డావ్ ? పద'' సాంబయ్య కొడుకు చెయ్యి పట్టుకుని బయటకు గుంజాడు

బలరామయ్య ఒక్కసారిగా తండ్రీ కొడుకుల ముందుకొచ్చి ''రెండునెలల గడువుచాలు మీ డబ్బు మీ కివ్వకపోతే అప్పు డడగండి'' అన్నాడు

''ఇంకా ఏమిటయ్యా అడిగేది ? మా డబ్బు మాకు అందిన్నాడే వెంకటపతి ఈ గడప తొక్కేది '' సాంబయ్య కొడుకును గుంజుతూ చరచరా మెట్లు దిగాడు

''సాంబయ్యా! ఎలుగుర్లో తలెత్తుకు తిరగాల్సిన వాళ్లం! ఇదేం బాగా లేదు? రోషంతో అరిచాడు బలరామయ్య .

''తలపింపుల పని చేసింది నువ్వే మేం కాదు బుద్ధి తక్కువ పని చేసింది చాలక మాకే నీతులు చెబుతున్నావా?''మాటకుమాట విసిరాడు సాంబయ్య

''బుద్ధి తక్కువ వాణ్ని కాకపోతే నాయింటి జీతగాడి మనవడికి నాకూతుర్ని ఇస్తానా? నీలాంటి లేకి మనుషులతో వియ్యమందటమే నా పొరపాటు అందుకే ఆడ పిల్లనిచ్చే ముందు వంశమూ, మర్యాదా, మన్ననా చూడమన్నారు. వెడి బతికిన వాడితో. ''బలరామయ్యగొంతు పూడి పోయింది. తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు ఇన్నాళ్లుగా మనసులో తొక్కి పట్టిన బాధంతా ఈ రూపంలోబయట పడింది.

దున్న పోతులా వెనక్కి నిగడదన్ని నిలబడ్డ వెంకటపతి చెయ్యి వదిలి వీధిలోకి వచ్చి అరిచాడు.

''ఒరేయ్! నువ్వొస్తావా రావా?'' సాంబయ్య వీధి మలుపు తిరిగి రొప్పుతూ వెనక్కి తిరిగి చూశాడు. వెంకటపతి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ నడచిరావడం చూశాడు. సాంబయ్య గుండెల్లో మంటలు చల్లారాయి

''వెంకటపతి నా కొడుకు—నామాట జవ దాటడు!'' అనుకొంటూ ముందుకు సాగిపోయాడు సాంబయ్య.

పితృవాక్య పరిపాలన కోసం రాజ్య కాంక్షను చంపుకొని అడవులకు వెళ్లిన శ్రీరామ చంద్రుడిలా వెంకటపతి తండ్రిమాట జవదాటలేక పెళ్లాం మీది మోజును చంపుకొని సాంబయ్య వెంటే నడచి ఇంటికి చేరాడు.

వెంకటపతికి ముప్పయి దాటినై. పెళ్లయి మూడేళ్లయింది. మళ్లీ భార్య ముఖం చూసే అవకాశం దొరక లేదు బలరామయ్య కూతురు పెళ్లయిన ఆరు నెలలకే పెద్దె నిమిదెకరాల మాగాణి తాకట్టు పెట్టుకొన్న కనకయ్యకూ, శేషావతారానికీ విక్రయించాడు భూమిమీద తీసుకొని అసలూ వడ్డీ పోను బలరామయ్య చేతికి వచ్చింది పదివేలు మాత్రమే వాపోతున్న బలరామయ్యను మరోనాలుగేళ్లు పోతే అది కూడా వచ్చేది కాదని సమాధాన పరిచాడు కనకయ్య పదివేలు ఇచ్చి వరూధిన్ని కాపరానికి పంపటానికి ప్రయత్నించాడు అందుకు సాంబయ్య ససేమిరా ఒప్పుకోలేదు పెళ్ళినాటికే బలరామయ్య పొలం తాకట్టులో వున్న సంగతి పొలం అమ్మగానే తెలియ లేదు సాంబయ్యకు. బలరామయ్య తనను దగా చేశాడని నమ్మాడు ఆకసిలో వున్న సాంబయ్య ఇరవై వేలకు ఒక్క దమ్మిడీ తగ్గినా కోడలు కాపరానికి రావటానికి వీలు లేదని పట్టు పట్టాడు అప్పటికి అతని మనస్సులో బలరామయ్య మేడ మెదులుతూ వుంది. అది దఖలు రాసరునా, అమ్మి అయినా తన బాకీ చెల్లించుకోవచ్చు అనుకొన్నాడు సాంబయ్య కూతురి కాపరం కోసమైనా ఆ పని చేస్తాడని ఎదురు చూసిన సాంబయ్యకునిరాశే ఎదురైంది. పొలం అమ్మిన సంవత్సరానికి బలరామయ్య గుండె జబ్బుతో మంచాన పడ్డాడు. ఇక్కడ వుంటే బతికే అవకాశం లేదని నాలుగో కొడుకు వచ్చి బస్తీకి తీసుకెళ్లాడు డాక్టర్ సీతారామయ్యగారి ఆసుపత్రిలో చేరి బలరామయ్య వైద్యంచేయించుకొంటూవున్నాడు తండ్రికి చేసిన సహాయాన్ని పురస్కరించుకొని తండ్రి దగ్గరున్న డబ్బులో మూడు వేలు పుచ్చుకొని మద్రాసు బండెక్కాడు చిన్న కొడుకు బలరామయ్య భార్య పక్షవాతం వచ్చి మంచాన పడ్డది ఆస్పత్రిలో గది తీసుకొని వుండి తండ్రికీ, తల్లికీ కాచిపోస్తుంది వరూధిని బస్తీకి వచ్చిన బలరామయ్య బంధువులు ఆయుస్సు వచ్చి చూసి పోతున్నారు ఆయనకు మరీ ఎక్కువగా వుందని తెలిసినప్పుడుకూతుళ్లూ, కొడుకులూ, కోడళ్లూ, అల్లుళ్లూ వచ్చి కాస్త నెమ్మదించింకాకా వుండి పోతున్నారు వరూధిని తండ్రికీ, తల్లికీ, పరామర్శకు వచ్చే పోయే వాళ్లకు పూడిగం చెయ్యలేక సతమతమవుతుంది

బలరామయ్య కూతుర్ని చూసి జాలిపడేవాడు అంతవుంది సంతానంలో తన అవసాన కాలంలో అక్కరకు వచ్చింది వరూధినే. ఆ ఆలోచన వచ్చినప్పుడు మరీ కుంగి పోయేవాడు. హాయిగా భర్తతో కాపరం చెయ్యాల్సిన పిల్ల దానికి ఎంత అన్యాయం జరిగిందను కొనేవాడు

అయితే వరూధినికి భర్తను గురించి బెంగ ఏ కోశానా వున్నట్టు కనిపించేది కాదు [illegible] యోగక్షేమాలతో పాటు అన్నీ [illegible] కొనేది [illegible] అజమాయిషీతో వుండేది [illegible] చూట్టానికి వచ్చినప్పుడు తల్లి [illegible] బాధ్యత తనమీద వేసుకొందుకు చెప్పి [illegible] వాళ్లు తనకు తోచిన డబ్బు వరూధినిచేతిలో పెట్టి అంతకంటే తాము ఏమీ చెయ్యలేమన్నట్టు మాట్లాడేవారు

వరూధినికి ఇరవై ఒకటో ఏడు వయస్సుకు తగ్గ కోరికలు ప్రజ్వరిల్లుతున్నాయ్ పైగా సర్వస్వతంత్ర అయింది మంచానపడ్డతండ్రికి తనకు వేళకు ఇంత తిండీ, మందూ దొరికితే చాలు తల్లిమంచప్పుడే ఏమీ ఎట్టేఎకో లేదు పాతకాలపు అభిప్రాయాలు మంచంలో ఎప్పుడో కాసేపో అన్నట్లుండేది.

బలరామయ్య వరూధిని మాటకు ఎదురు చెప్పేవాడు కాదు వరూధిని కాలక్షేపానికి ఆసుపత్రిపనిమీద వచ్చిన ఇరుగు పొరుగుతో కలిసి సినిమాలకు వెళ్ళేది అడపాదడపా చిన్నన్నయ్య రకరకాల స్నేహితుల్ని వెంటేసుకొస్తుండేవాడు వాళ్లలో అందర్నీ చూసినప్పుడు వరూధిని మతి మతిలో వుండేది కాదు ఏదో పోగొట్టుకొన్న దానిలా నిట్టూర్పులు విడిచేది వాళ్లు వెళ్లాక వారం రోజుల దాకా వాళ్లనుగురించి రకరకాలుగా ఆలోచించేది

సాంబయ్య పెళ్లికి ఖర్చుపెట్టిన దానికి మూడింతలు ఖర్చు పెట్టాడు మరో పద్దెనిమిది ఎకరాల పొలం కొన్నాడు సాంబయ్యలో వెనకటి జపం లేదు మనిషి జారిపోతున్నాడు వెంకటపతి యంత్రంలాగ పొలం పనులు చేసుకుపోతున్నాడు. మనిషి/? మందగొండి తనం ఎక్కువవయింది దేనిమీద శ్రద్ధ లేదు సాంబయ్యకు వెంకటపతిని చూస్తుంటే ఒకోసారి అన్పించేది ''వాణ్ణి ఇలా వదిలితే లాభంలేదు ఏదో మార్గం చూడాలి మళ్లీ పెళ్లి చేస్తేనో?''

ఓరోజున సాంబయ్య బస్తీలో వడ్లు అమ్మిన తాలూకు పైకం తీసుకొన్తుండగా బస్టాండ్‌లో కనకయ్య కలిశాడు ఈ మూడేళ్ళగా ఎక్కువగా కనకయ్య బస్తీలోనే వుంటున్నాడు సాంబయ్యకు చాలా అరుదుగా కన్పిస్తున్నాడు ఇప్పటికీ బలరామయ్య చేసిన దగాలో కనకయ్య పాలెంతో తేల్చుకోలేకుండా వున్నాడు సాంబయ్య కనకయ్యను చూడగానే సాంబయ్యకు ప్రాణం లేచివచ్చింది నిజంగా మాట్లాడితే కనకయ్య తనకు చేసిన అన్యాయం ఏమీలేదు తన మేలుకోరే చేశాడు

సాంబయ్యను కనకయ్య అంత తేలిగ్గా వదులుకోలేదు. సాంబయ్యను చూడగానే కనకయ్య ఆప్యాయంగా పలకరించాడు :

''పూళ్లా కేనా?''

''ఆ! నువ్వూ వస్తున్నావా?''

''అవును! రావాల్సిన పనేవుంది రెండు మూడు రోజుల్లో వస్తా నిన్నుచూసి ఇటు వచ్చా వెంకటపతి కులాసాగా వున్నాడా?'' అడిగాడు కనకయ్య.

సాంబయ్య జవాబు చెప్పలేదు. బయలుదేరబోయిన బస్ వెడిపోయింది ఆదే ఆఖరి బస్. ఎలా ఇంటికిచేరాలా—అన్న ఆలోచనలో వున్న సాంబయ్యను కనకయ్య వెంటబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు కనకయ్య కొడుకు'లా' ప్రాక్టీసు చేస్తూ బస్తీలోనే కాపురం వుంటున్నాడు

కనకయ్య కొడుకు హోదా, ఇంటి హంగులూ, వచ్చేపోయే జనాన్ని చూస్తు మెచ్చుకొన్నాడు సాంబయ్య రాత్రి భోజనాలు చేశాక ఇంటిముందు కుర్చీలు వేయించాడు కనకయ్య. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని లోకాభిరామాయణం మొదలు పెట్టారు

కనకయ్య మనవణ్ని ఒళ్లో పెట్టుకొని కూర్చున్నాడు కోడలు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది

''కనకయ్యా! మొత్తంమీద కొడుకుని ప్రయోజకుణ్ని చేశావయ్యా! బస్తీలో పెద్ద పేరున్న వకీలు అయాడు'' అన్నాడు సాంబయ్య

''వెంకటపతికి మాత్రం ఏం తక్కువ? వంద ఎకరాల భూస్వామి బుద్ధిమంతుడు'' అన్నాడు కనకయ్య సాంబయ్యను ఓదారుస్తూ

''ఎన్నుండి ఏం లాభం లేదయ్యా!'' సాలోచనగా అన్నాడు సాంబయ్య

''నీకు కోపం రాకపోతే ఓమాట చెప్తా. ఈమధ్య బలరామయ్య గార్ని చూట్టానికి వెళ్లినప్పుడు మీ కోడలు కన్పించింది పాపం! అమ్మాయిని చూస్తే జాలివేసింది ఆ అమ్మాయిచేత తండ్రి నానా చాకిరీ చేయించుకొంటున్నాడు తల్లి తీసుకొని, తీసుకొని పోయిన నెల్లానే పోయింది ఎప్పుడూ ఇద్దరూ ముగ్గురో ఆయుస్ను చూట్టానికి వచ్చినవాళ్లు వుంటూనే వుంటారు ఆ చాకిరంతా ఆఅమ్మాయేచేస్తుంది'' ఆగి, కనకయ్య సాంబయ్య కళ్లలోకి చూశాడు సాంబయ్య ఆలోచనలో పడి రెప్ప వేయకుండా కనకయ్య ముఖంలోకి చూస్తున్నాడు.

''చెప్పొద్దూ! నాకు చాలా బాధ కలిగింది. లకాధికారి సాంబయ్య కోడలికి ఏంగతి పట్టిందా అని'' అన్నాడు కనకయ్య

''దానికి కారణం కన్న తండ్రే కదా?'' అన్నాడు సాంబయ్య.

''ఆమాట కాదని ఎవరంటారు? బలరామయ్య చేసిన మోసం ఎవరికి తెలియంది? సాంబయ్యగారిది తప్పున్నప్పట్లైవరూ నాకింత వరకూ కన్పించలా పోతే ఆడపిల్లకు పెళ్ళయాక పుట్టింటితో సంబంధం ఏపాటిది? సాంబయ్యగారి కోడలంటున్నారుగాని బలరామయ్యగారి కూతురంటున్నారా?''

''ఆ మాట నిజమే అయినా మనకే చెయ్యగలిగిందేమీ లేదు —వెంకటపతికి రెండో పెళ్లి చేయటం మినహా!'' సాంబయ్య అనే సరికి కనకయ్య హడలిపోయాడు

''ఏరోజుల్లో మళ్లీ పెళ్లి మాటలకు కున్నారా? మొదటి భార్యతో విడాకులు పొందాలి ఆమెకు మనవర్తి ఒడి కట్టి జెప్పాలి అవతలి వాళ్లు ఒప్పుకోకపోతే విడ్పోట్ల ఒకళ్లకొకళ్లు సంబంధాలు లేకుండా వున్నారని కోర్టులో రుజువు చెయ్యాలి అప్పుడే విడాకులు దొరుకుతాయ్ తెలుసా? మళ్లీ పెళ్లంటే మాటలనుకున్నారా? నాలోళ్ల తర్వాత వెంకటపతికి రెండో పెళ్లికి పిల్ల దొరకడం అంత తేలికైన పనికాదు.

''ఇదుగో సాంబయ్యా? నీదొక చాదస్తం! కోడల్ని కాపరానికి తీసుకు రాకపోవటంలో నష్టపోయిందేవరయ్యా? నువ్వే! బలరామయ్య హాయిగా కాలుమీద కాలు వేసుకొని కూతురి చేత పూడిగంచేయించుకొంటున్నాడు నువ్వేమో జీతగాడికి డబ్బులిచ్చి ఇంత ఉడకేయించుకొ తింటున్నావ్! ఎంతకాలం ఇలా అవస్థ పడతావయ్యా! బలరామయ్యను సాధిద్దామనుకొని నువ్వే నష్టపోతున్నావ్. ఇంట్లో ఆడ దిక్కున్న దారిచేరు

కనకయ్య చెప్పిన దాంట్లో చాలా నిజమున్నట్లు అనిపించింది అవును నా కోడల్ని చేత బలరామయ్య పూడిగం చేయించుకొంటున్నాడు అన్ని మూడు సంవత్సరాలూ తాను చాలా పొరపాటు చేశాడు. కోడల్ని కాపరానికి రానిచ్చి బలరామయ్య మీద వత్తిడి తెస్తే తనకు రావాల్సిన కట్నం బాపతు కొంతవరకైనా వసూలయేదేమో! కనకయ్య ఈ సలహా, ఇంతకుముందే ఇస్తే ఎంత బావుండేది?

''అయితే, చూడు కనకయ్యా! మా కోడలు బలరామయ్య దగ్గర ఇంకొక్కరోజు వుండేటానికి వీల్లేదు రేపే తీసుకెళ్తా! ఆ ఏర్పాటు చేయగలవా?'' అన్నాడు సాంబయ్య.

''శుభం!-రేపు మంచిరోజు కూడా. ఉదయం వెళ్లి బలరామయ్య గారితో మాట్లాడదాం!''

''నేను రాను. బలరామయ్య ముఖం నేను చూడను. నువ్వే వెళ్లి మాట్లాడు!''

''అట్లాగే!''

శేషం

తారాబలం-చంద్రబలం

జనవరి 17వ తేదీ ఆదివారంనుంచి జనవరి 23వ తేదీ వరకు

గ్రహస్థితి

శని—మేషంలో, కేతువు — సింహంలో, గురు, శుక్ర, కుజులు — వృశ్చికంలో, బుధుడు—ధనుస్సులో, రవి — మకరంలో, రాహువు — కుంభంలో , చంద్రుడు—కన్య, తులా, వృశ్చిక రాసులలో

ఈవారము వేరుశనగపప్పు, నూనె ధరలు కొంచెం పెరుగుతవి.

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పా)

ఈవారము శుక్ర, రవి, రాహువులు అనుకూలురు వారారంభంనుండి అన్ని రంగాల్లోనూ హడావిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమ బాగా వున్నా చివరకు కార్యసాధన చేసి కొద్ది లాభం పొందగలరు అయితే స్వజనంతో రచ్చలు, రగడలు, విశ్రాంతి లేని కార్యక్రమాలు తటస్థపడులవి సాంఘిక కార్యక్రమాల్లో మీ గౌరవానికి భంగం ఏమీ జరుగదు వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వారికి ఆదాయాలు బాగానే ఉంటవి మీ లౌకిక విజ్ఞానంతో మీపనులు మీరు శ్రమ అనుకోకుండా విరివిగ్గుంగా సాధించుకొనగలరు ఖర్చులు కొంచెం తగ్గించుకుంటూ పొండి వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాలుంటవి. స్పెక్యులేషన్ సామాన్యం

వృషభం

(కృత్తిక 2, 3, 4 పా రోహిణి, మృగశిర 1, 2 పా)

ఈవారము గురు, బుధులు మాత్రం అనుకూలురు మీ వృత్తి వ్యాపారాలు మంచి సమర్ధతతో నిర్వహించుకొనగలరు గౌరవాలు, డబ్బు బాగా సంపాదించగలరు బంధుమిత్రుల సహాయాలు బాగుంటవి వారిని అండగా పెట్టుకొని మీకు నెరవేరని పనులు నెరవేర్చగలుగుతారు. కుటుంబ సంబంధించిన కార్యాలగురించి ఆలోచనలుంటవి శుభకార్య సంబంధించిన ప్రయాణాలు చేస్తారు ఖర్చులు బాగా పెరిగినా బాధ ఏమీ ఉండదు. పరుల కార్యక్రమాలపట్ల శ్రద్ధవుండి కృషి చేసి గౌరవింపబడతారు మీకు ప్రత్యేక ఇబ్బందులంటూ వుండవు ఉద్యోగంలో మీ పలుకుబడి బాగా పెరుగుతుంది అదనపు బాధ్యతలు నిర్వహించి ఎక్కువ ఆదాయం పొందగలరు బంధు మిత్రులతో విందు వినోదాలనుభవిస్తారు స్పెక్యులేషన్‌లాభిస్తుంది.

మిథునం

(మృగశిర 3, 4 పా , ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా)

ఈవారము కుజ, శని, కేతువులు అనుకూలురు. మీరు స్థిమితంగా, సుఖంగా ఉండటంవల్ల అసూయాపరులైన కొందరు మీతో వివాదాలు పెట్టుకొంటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా వ్యవహరించుకొనటం ముఖ్యం. మీరు తలపెట్టే శుభ పుణ్యకార్యాలు పిలయసంతరకు ఆటంకాలు కల్గించటానికి తయారవుతారు మనశ్శాంతి మధ్య మధ్య కొంత తక్కువగా ఉంటుంది అనవసర భయాందోళనలు కల్గుతాయి. ప్రతి పని ఎంతో కష్టంతో నిర్వహించవలసి ఉంటుంది. ధనాదాయ విషయంలో హిటిలకు తట్టుకోవలసివస్తుంది ఆదాయం సామాన్యం. ఉద్యోగులు అధికారవర్గంతో కలిసి మెలిసి పోతూవుండాలి కుటుంబ ఆరోగ్యాలు అంతగా తృప్తినివ్వవు. ఖర్చులు బాగా పెరుగుతవి. శ్రమతో కూడిన ప్రయాణాలుంటవి. స్పెక్యులేషన్ లాభించదు

కర్కాటకం

(పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష)

ఈవారము గురు, శుక్రులు అనుకూలురు ఈవారం మీ ఆదాయాలు లోగడకన్న వృద్ధి అవుతవి గతవారంవలె ఎక్కువ శ్రమపడనవసరముండదు హడావిడి, అట్టహాసాలేవీ ఉండవు ప్రశాంతంగా ఉండగలరు వ్యవహార రంగంలో విజయం సాధించే అవకాశాలెక్కువగా ఉన్నాయి అధికారవర్గ ఆదరాభిమానాలు మెప్పు బాగా పొందగలరు స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు శీఘ్రంగా పరిష్కరనుయి ఆస్తి డబ్బు పెంపుదల చేసుకొనగలరు శుభకార్యాలు కలిసివస్తాయి బంధువర్గ ఆదరాభిమానాలవల్ల సహా సంప్రదింపులవల్ల లాభం పొందగలరు లాభ ప్రయాణాలు చేస్తారు స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం

(మఘ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఈవారము శుక్ర, రవులు అనుకూలురు మీరుచేయు వృత్తులలో చాలా తీవ్రమయిన మార్పులు వచ్చే అవకాశాలు కనుపిస్తాయి ఉన్నట్టుండి స్థానమార్పులు, హోదామార్పులు రావచ్చును ఇష్టిమార్పులు వచ్చినా డబ్బు ఇబ్బంది ఏమీ ఉండదు ఏదో విధంగా పుట్టించగలరు వ్యాపారాల ఇదివరకటికన్న కొంచెం మెరుగ్గా, లాభదాయకంగా నడుస్తని రాజకీయాల్లో తలదూర్చకుండా ఉంటం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తలవసరం కుటుంబ ఆరోగ్యాలపట్ల కొంచెం శ్రద్ధ అవసరమవుతుంది సుఖం కూడా లోపించవచ్చు సహనంతో సహకరించుకుంటూ వెళ్లండి మంచికల్గుతుంది ఖర్చులు కొంచెం తగ్గించుకోనండి స్పెక్యులేషన్ సామాన్యం

కన్య

(ఉత్తర 2, 3, 4 పా , హస్త, చిత్త 1, 2 పా)

ఈవారము శుక్ర, కుజ, బుధులు రాహువులు అనుకూలురు మీ లౌకిక వ్యవహారాల్లో గాని, రాజకీయాల్లోగాని శ్రమతో విజయాలు పొందే అవకాశాలు కనుపిస్తున్నాయి పేరు ప్రఖ్యాతి బాగానే ఉంటుంది మీ వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్ధతకు మంచి గౌరవాలు, డబ్బు లభిస్తారు మిత్రులతో సలహా సంప్రదింపులు చేయండి అదనపు బాధ్యతలు పెట్టుకున్నందున కొంత శ్రమ కల్గుతుంది. ఏమయినప్పటికీ లాభమే కల్గుతుంది. శ్రమతోకూడిన ప్రయాణాలున్నా లాభిస్తవి కళా సాహిత్య రంగాల్లో పాల్గొంటారు మాటల నేర్పుతో పనులను తేలికగా సాధించుకొనగలరు. కుటుంబ సుఖ సంతోషములతో హాయిగా కాలక్షేపం చేయగలరు స్పెక్యులేషన్ సామాన్యం.

తుల

(చిత్త 3,4 పా,స్వాతి,విశాఖ 1,2,3పా.)

ఈవారము గురు శుక్ర కేతువులు అనుకూలురు. మీ వృత్తి వ్యాపారాలు బాగానే సాగిపోతూంటవి ధనాదాయం లోగడకన్న బాగుంటుంది శుభకార్యాల విషయాల్లో బంధుమిత్రులు శ్రద్ధతో ఆదుకొని సహాయాలు చేస్తారు మీరు చేసే నిర్ణయాలు సక్రమమార్గాని కొన్ని కోర్టు వ్యవహారంలో ప్రారంభంలోవుండిన నిరుత్సాహ పరిస్థితులు క్రమేపీ తగ్గుతవి భయపడవలసిన పనిలేదు స్థిరమైన నిర్ణయంతో మాత్రం ఉండండి లాభప్రయాణాలు చేస్తారు కుటుంబ సుఖ సంతోషములతో హాయిగా కాలక్షేపం చేయగలరు స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

ఈవారము శుక్ర బుధ రవి శనులు అనుకూలురు [illegible] కొన్ని పైన పెట్టుకొని వాటివల్ల ఇబ్బంది పడటంతో కొంచెం [illegible] అవహేళన చేస్తారు దానికి మీరు లెక్కచేయకుండా అనవసరమైన ఒరవడిను తొలగించుకొని ముఖ్యమైన బాధ్యతలమీద మీరు శ్రద్ధ చూపినట్లయితే అన్నివిధాలా జయం లాభం పొందగలరు గౌరవం పేరు బాగా పెరుగుతుంది ధనాదాయంకూడా బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాదులయందు కూడా ఆదాయాలు బాగానే ఉంటవి బంధువర్గ సహాయాలు అర్థించండి మంచి లాభం చేకూరుతుంది లాభప్రయాణాలు చేస్తారు స్పెక్యులేషన్ సామాన్యం

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా)

ఈవారము శుక్ర రాహువులు అనుకూలురు మీరు ఈవారం చేసే ప్రయత్నాలు కొంచెం దూరదృష్టితో ఉంటాయి కాని శ్రమలేగాని కూడిరావు రాజకీయ వ్యవహార రంగాల్లోని విషయాలు వారాంతంలోపల పరిష్కరించుకొనడం ముఖ్యం మీకు రావలసిన పైకం సమయానికి కందని అవసరములు గడుస్తూవుంటవి కుటుంబంలో శుభకార్య ప్రసక్తులుంటవి దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపార ఉద్యోగాల ఆదాయాలు బాగుంటవి కాని దానికి తగ్గ ఖర్చులుకూడా పెరుగుతవి జాయింట్ వ్యాపారస్తులు మనస్పర్థలు రాకుండా గమనించుకుంటూ పోవాలి. తగాదాలకు దూరంగా ఉండండి. పరుల వ్యవహారాల్లోకి తలదూర్చకండి. స్పెక్యులేషన్ సామాన్యం.

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.)

ఈవారము గురు, శుక్ర కుజులు అనుకూలురు. మీ పరిస్థితులన్నియు రోజు రోజుకూ సంతృప్తికరంగానే సాగిపోతూంటవి రానున్న నెలరోజులలో మీ రాజకీయ, ఆర్థిక పరిష్కారాలు ఒకదారికి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు బాగా కనుపిస్తాయి ఆర్థికంగా వెనుకటికంటె మంచి ప్రోత్సాహముంటుంది. ఎక్కడకు వెళ్లినా స్వాగతం లభిస్తుంది శుభకార్యాలోచనలు ఒక దారికి వస్తాయి మీమాటకు విలువ బాగా పెరుగుతుంది శక్తి సామర్థ్యాలు పదిమందిలో బాగా వెల్లడయి పేరు ప్రతిష్ఠలు వృద్ధిపొందుతవి. లాభ ప్రయాణాలు చేస్తారు. సుఖం మధ్య మధ్య లోపిస్తుంది.

కుంభం

(ధనిష్ఠ 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా)

ఈవారము బుధ శనులు మాత్రం అనుకూలురు వారారంభంలో ఉన్న అనుకూలత క్రమంగా కొంత తగ్గుతుంది వ్యవహార ఆర్థిక సమస్యలు వాయిదా వేయండి లేకపోతే రాజీమార్గాన పరిష్కరించుకుని బయటపడటం చాలా మంచిది వారం మధ్యలో చేయుప్రయత్నాలకు చిన్న ఆటంకాలు, భోజనసౌఖ్యం లేకుండుట, నిద్రాభంగ ఆరోగ్యభంగాలు వుంటవి వ్యవహార మూలకంగా త్రిప్పట, శ్రమ, ఖర్చు దండుగలు వుంటవి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, ఆకస్మిక చిక్కులు తలెత్తవచ్చు ముందు జాగ్రత్త అవసరం దైవానుగ్రహంవల్ల అపకారాలేవీ జరగవు తగాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక వత్తిడులు బాగా ఉంటవి. స్పెక్యులేషన్ లాభించదు

మీనం

(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర,రేవతి)

ఈవారము గురు శుక్ర బుధ రవి కేతువులు అనుకూలురు అన్నివిధాలా కలిసివచ్చే కాలం మీరు చేసే ప్రయత్నాలు ఏకాలంలో శ్రమలేక సఫలీకృతమవుతవి మీ పేరు పదిమందిలో బాగా వెల్లడయ్యే కాలం మీ వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్ధతకు మంచిగా గౌరవ మన్ననాలు, డబ్బు సంపాదిస్తారు బంధుమిత్రుల సలహాలు, సహాయాలు అందుకుంటారు స్వంత వ్యవహార విషయాల్లో మంచి ధైర్యంగా ఉంటూ ఉండండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆందోళనలు పడవలసిన పరిస్థితులు తలెత్తవా దైవానుగ్రహంవల్ల అవి వెంటనే ఎగ్జారి పోతాయి ఉద్యోగ వ్యాపారాల్లో, ఆదాయాలు మంచి ప్రోత్సాహంతో నడిచిపోతూంటవి కుటుంబ ఆరోగ్యాలపట్ల శ్రద్ధ అవసరం లాభప్రయాణాలుంటవి స్పెక్యులేషన్ లాభిస్తుంది

—శ్రీ యల్లంరాజు గోపాలకృష్ణమూర్తి



రూపవాణి

దసరా బుల్లోడులో నాగేశ్వరరావు, వాణిశ్రీ

దసరా బుల్లోడు

నిర్మలమైన ప్రేమకు ఫలితం త్యాగం. స్వార్థానికి ఫలితం వినాశనం. ఈ రెంటి మధ్యచెలరేగిన సంఘర్షణలను, చక్కని గ్రామీణ జీవిత వాతావరణంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్‌వారు రంగులతో రూపొందించిన చిత్రమే 'దసరాబుల్లోడు'.

చిన్నప్పుడే తల్లిదండ్రులు గతించినా, అన్న వాసు, వదినె యశోదల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు గోపీ. ఎప్పుడూ పరదాలతో, సంబరాలతో కాలంవెళ్ళబుచ్చుతూ పూలో, అందరిఅభిమానానికీ పాత్రుడై 'దసరా బుల్లోడు' అని ముద్దుపేరు సంపాదించుకున్నాడు.

గోపీ మేనమామ బుల్లెయ్య దుర్మార్గుడు. స్వార్థపరుడు. తన కూతురు నిర్మలను గోపీ కిచ్చిపెళ్లి చేసి, అతని ఆస్తికి కర్త కావాలని ఆతనిఎత్తు. నిర్మల గోపీని ప్రేమించింది. కాని గోపీ కొంటెపిల్ల రాధను ప్రేమించాడు. ఆదితెలుసుకున్న నిర్మల వారిప్రేమకు అడ్డురా కూడదని నిశ్చయించుకున్నది.

పైగా నిర్మలకు కాన్సర్‌వ్యాధి వచ్చింది. ఇందెల్లకన్నా ఎక్కువకాలం బ్రతకదని డాక్టర్ చెప్పాడు. ఇక ఆమె కోరికల్లా ఒక్కటే. తను ఎలాగైనా బ్రతకదు. గోపీ, రాధల పెళ్లి కళ్లారాచూచి కన్నుమూద్దామని ఆశించింది.

ఆయితే బుల్లెయ్య గోపీని, రాధను విడదీయడానికి ఎత్తులువేశాడు. తన చెల్లెలు బుల్లెమ్మ బావ భూషయ్య గోపీని చిన్నప్పుడే దత్తు చేసుకున్న విషయం బయటపెట్టాడు. పెళ్లికి విఘ్నంపెట్టని బుల్లెమ్మను ప్రోత్సహించి గోపీని అన్న—వదినెలకు దూరంచేశాడు. బయట పులి అయినా ఇంట్లో భార్య మాటకు ఎదురు చెప్పలేని ప్రెసిడెంటు భూషయ్య నిస్సహాయుడై పూరుకున్నాడు.

బుల్లెయ్య రాధను బెదిరించి, గోపీమీద ఆశ వదులుకోమని చెప్పాడు. గోపీ తన కూతురు నిర్మలను పెళ్లాడ బోతున్నాడని తెలియజేశాడు. రాధ తనస్నేహితురాలు నిర్మలకోసం గోపీని మరిచిపోవడానికి నిశ్చయించుకున్నది. రాధ తల్లి దిగులుతో మరణించింది. దిక్కులేని ఆ పిల్లపెళ్లి బాధ్యత అక్క యశోదమ్మ, బావ వాసులపై పడింది.

బుల్లెమ్మ మూలంగా వాసు సంసారం కష్టాల పాలైంది. రాధ పేదవదిలించుకోడానికై బుల్లెయ్య రాధకు బోడిబాబుకు పెళ్లి ఖాయంచేయించాడు.

గోపీని పెళ్లాడమని రాధను బ్రతిమాలింది నిర్మల. కాని ఆమె నిరాకరించింది. ఒకరి కోసం ఒకరుత్యాగంచేయాలని ప్రయత్నించారు.

రాధ మరొకరిని పెళ్లాడుతున్నదనితెలిసి గోపీ ఆమెవద్దకువెళ్లి ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

నిర్మల జీవించదని తెలిసికూడా, తాను వివాహమాడితే ఆమె జీవిస్తుందనేఆశతో, గోపీ రాధనుమరిచిపోయి ఆమెనే పెళ్లాడడానికి నిశ్చయించుకున్నాడు.

నిర్మలకుగోపీతో, రాధకు బోడిబాబుతో పెళ్లిళ్లు నిశ్చయమైనాయి. తనుపెళ్లాడుతున్నది గోపీప్రియురాలినని తెలిసి బోడిబాబు ఈ పెళ్లికి నిరాకరించాడు. గోపీపెళ్లి రాధతో జరిపించాలని ప్లాన్‌వేశాడు. కాని బుల్లెయ్య ఇదిపసిగట్టి రాధ పెళ్లి పందిరికి నిప్పు పెట్టించాడు. నిర్మలతల్లి రమణమ్మ ద్వారా ఈ విషయం తెలుసుకున్న గోపీ, బుల్లెయ్య గూండా లబారి నుండి తప్పించుకుని అతికష్టంమీద రాధను రక్షించగలిగాడు. నిర్మల రాధను గోపీచేతుల్లోపెట్టి చనిపోయింది.

చిత్రం దసరా ఉత్సవాలతో ప్రారంభమై దసరా ఉత్సవాలతో సమాప్తమవుతుంది.

గోపీగా పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు నటనను గురించి వేరేచెప్పక్కర్లేదు. ఆయన నటన అప్పటికీ ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉన్నది.

కుర్రాళ్లకంటె కుర్రాడుగా, ఇద్దరు అమ్మాయిలమధ్య గెంతుతూ, కేరింతలు పెడుతూ చాలాహుషారుగా నటించాడు. ప్రతి భంగిమలోనూ లాలిత్యం, సౌకుమార్యం గోచరిస్తుంది.

రాధగా వాణిశ్రీ, నిర్మలగా చంద్రకళ— ఇద్దరు ప్రముఖతారలు ఇందులో ప్రతిభావంతంగా నటించారు. బుల్లెయ్యగా నాగభూషణం, వాసుగా గుమ్మడి, భూషయ్యగా ఎస్. వి. రంగారావు, గయ్యాళి బుల్లెమ్మగా సూర్యకాంతం తమతమ పాత్రలకు నిండుదనం చేకూర్చారు.

యశోదగా అంజలీదేవి—పెంచిన ప్రేమను వ్యక్తంచేసే ఘట్టాలలో చక్కని నటన ప్రదర్శించింది. బోడిబాబుగా పద్మనాభం హాస్యరసా నటించి తన చికిపేష్టలతో నవ్విస్తాడు.

చిత్రంలో ఇంకా రాధాకుమారి, ఛాయాదేవి, రుూన్సీ, రావికొండలరావు, పి. వెంకటేశ్వరరావు, నేపీనాగే ముస్సుగువారున్నారు.

ఆత్రేయరచన గ్రామీణ జీవిత వాతావరణానికి తగినట్లున్నది.

మహాదేవన్ సంగీతం కొన్ని పాటలలో మరీ ఇంపుగా ఉన్నది. వెంకటరత్నం ఛాయాగ్రహణం నేత్రపర్వం చేస్తుంది.

''గార్దభ కల్యాణఘట్టం' కడుపుబ్బ నవ్విస్తుంది. వాణిశ్రీని సెక్స్‌డ్రెస్‌లో కూడా ఈ చిత్రంలో చూస్తాము. ఇద్దరు అమ్మాయిలచే నాగేశ్వరరావు వక్కసల్కించుకుని, తల రుద్దించుకోవడం కూడా ఉంది.

చిత్రం మొదటి అర్థభాగం 'లైటర్ వీన్'లో నడుస్తుంది. ద్వితీయార్ధభాగంలో హృదయాలను కదిలించే బరువైన సన్నివేశాలున్నాయి.

ఈ చిత్రానికి దర్శక, నిర్మాత వి. బి. రాజేంద్రప్రసాద్. దర్శకుడుగా ఆయనకిది ప్రథమచిత్రమే అయినా, అత్యంత సమర్థతతో, టెక్నికల్ పర్‌ఫెక్షన్‌తో చిత్రాన్ని రూపొందించారు.

లక్ష్మీ ఫిలింస్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని జనవరి 12 న నవరంగ్‌లో పత్రికల వారికి చూపారు.

—రెంటాల

విక్రమార్క విజయం

వీరసేనుడు గంధర్వ రాజువద్దకు ఆగ్రహావేశంతో విసురుపాటుగా వస్తాడు. చిలుక గంధర్వ రాజుకు సమీపంలోనే వున్నది.

''ఏయ్ ... గంధర్వ రాజా! కులుకుతు కూర్చుంటావా? మారాక నీకు పరాభవమైనదా? మాచేరికకు నీకు తీరికలేదా?' అంటూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు వీరసేనుడు.

''మహారాజా! తమకునీలోపమూ రాకుండా సమస్త రాజోపచారాలు చేయిస్తున్నాను''. వినయంగా చెప్పాడు గంధర్వరాజు.

''ఉపచారాల పేరుతో అపచారములే సాగుతున్నవి. నీమెరవుచ్చులలో పడివచ్చిన పని మరతుననుకొంటివేమా! వెంటనే మణిమంజరిని నిచ్చి మాకాళ్లు కడిగెదవో లేక నీరక్త ధారలతో మాఖడ్గము నేకడిగెదవో నిర్ణయించుకో'' అంటూ గర్జించాడు వీరసేనుడు.

''నాకుమారి రూపవతి. మిమ్మే వరించింది'' ఆశ్చర్యపడుతూ చెప్పాడు గంధర్వరాజు.

''వరించుటా? వంచించుటా? ఆనారి మాదారికవలోధ మనుకొంటివేమో .... ఉ! మణిమంజరి ఎక్కడ?'' అని అడిగాడు వీరసేనుడు.

''మణి మంజరిని విక్రమార్కుని కివ్వడానికే నిర్ణయించావు'' నిశ్చయంగా పలికాడు గంధర్వరాజు.

''దుర్మార్గుడవైన నీ నిర్ణయమా మాకు? అంటూ గర్జించాడు వీరసేనుడు.

''గౌరవించి మాట్లాడిన కొద్దీ గంధర్వ రాజును మరచిపోతున్నారు. మా ఆగ్రహానికి గురికావద్దని మంచిగా హెచ్చరిస్తున్నాము'' అన్నాడు గంధర్వరాజు.

''మూర్ఖుడా! నాకా నీ హెచ్చరిక?.. నాచండ ప్రచండా దోర్దండ తాండవ స్ఫూర్తికి వీగాగంధర్వుల తద్దిమికిట దిద్దిమికిట సమానమనుకొంటివా? ఆ తొయ్యలి, ఆయ్యావని మన్నించితిని గాని నీ నాలుక నూరు పీలికలు చేయకుందునా? ఇక సీవిచ్చుటేమి? ఈక్షణమే మణిమంజరిని మావెంట గొనిపోగలము. ఆపగల వీరుడెవడో అడ్డపడుము'' అంటూ వీరసేనుడు ఆగ్రహావేశుడై వెళ్లిపోయాడు.

''గంధర్వ రాజా .... యుద్ధము తప్పదు'' అన్నది చిలుక.

''ఎవరు నువ్వు?'' అంటూ అడిగాడు గంధర్వరాజు ఆశ్చర్యంగా చిలుకను చూస్తూ.

''విక్రమార్కుని. నారూపు ధరించి వాడిరూపు మాపుతాను'' అన్నది చిలుక.

''ప్రభూ! అంతకన్నా గత్యంతరం లేదు. అమ్మా ! మణిమంజరీ అంటూ లోపలికి వెళ్లాడు గంధర్వరాజు.

చిలుక రివ్వున ఆకాశంలో ఎగిరిపోయింది.

ఈసన్నివేశం పి. ఎస్. ఆర్. పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మాత శ్రీ పింజల సుబ్బారావు, శ్రీ గిడుతూరి సూర్యం దర్శకత్వంలో నిర్మిస్తున్న 'విక్రమార్క విజయం'లోనిది.

ఈ చిత్రంలో విక్రమార్కుడుగా రామకృష్ణ, భట్టిగా బాలయ్య, వీరసేనుడుగా ఎస్. వి. రంగారావు, రూపవతిగా రాజశ్రీ, మణిమంజరిగా విజయనిర్మల నటించారు. మాటలు శ్రీ చిల్లర భావనారాయణ రావు వ్రాశారు. సంగీత దర్శకుడు ఎస్. పి. కోదండ పాణి.

శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్ ద్వారా ఆంధ్రలో విడుదల కానున్న చిత్రమిది.

అన్నపూర్ణా ఆర్ట్స్ పిక్చర్స్‌లో చంద్రమోహన్, కుమారి పద్మిని

విక్రమార్కవిజయంలో రామకృష్ణ

ఆన్‌మిలో సజనా

ఆశాపరేఖ్, రాజేష్ ఖన్నా, రాజేంద్రనాథ్, అభిభట్టాచార్య, అరుణా ఇరానీ, తరుణ్‌బోస్, నిరూపారాయ్, ఇంద్రాణీ ముఖర్జీ, సుజిత్‌కుమార్, మెహమూద్ జూనియర్ ముస్సుగువారు నటించిన జె. ఓంప్రకాష్ సమర్పించు ఫిల్మ్‌యుగ్ వారి ఈస్ట్‌మన్ కలర్ హిందీచిత్రం 'ఆన్ మిలో సజనా' జనవరి 29 న ఆంధ్రలో వెరైటీ పిక్చర్స్ ద్వారా విడుదలకానుంది.



కథానాయకురాలులో శోభన్‌బాబు, నాగభూషణం, అల్లురామలింగయ్య

నమ్మకద్రోహులు

చంద్రకళ, కృష్ణ, రాజబాబు, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, త్యాగరాజు, రామదాసు, డాక్టర్ రమేష్, ఎస్. వి. జగ్గారావు, విజయశ్రీ, జ్యోతిలక్ష్మిముస్సుగువారితో శ్రీకృష్ణ ఫిలింస్ బ్యానర్ క్రింద డాక్టర్ వి. ఎ బ్బారావు, వి.మనోహరబాబు నిర్మిస్తున్న 'నమ్మక ద్రోహులు'చిత్రం త్వరితగతినిపూర్తి అవుతున్నది.

శ్రీ కె. వి. ఎస్. కుటుంబరావు డైరెక్టు చేస్తున్న ఈచిత్రానికి కథ సరస్వతి కుమార్ సంభాషణలు సముద్రాల జూనియర్, పాటలు డాక్టర్ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు వ్రాయగా సత్యం సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రాహకుడు శ్రీ ఎస్. ఎస్. లాల్, కళ: తోట, ఎడిటింగ్: బి. గోపాలరావు, విజయా రిలీజు.

ఫిలిం డైరెక్టర్లపై పరిమితి

భారతీయ ఫిలిం డైరెక్టర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం డిసెంబరు 5న బొంబాయిలోని రంజిత్ స్టుడియోస్‌లో జరిగింది.

అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న డైరెక్టర్లు, ఒకేసారి మూడు చిత్రాలకు మించి డైరెక్టు చేయరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ నిర్ణయం డిసెంబరు 5 నుంచి అమలులోకి వస్తుంది.

ప్రస్తుతం మూడు చిత్రాలకంటె ఎక్కువ చిత్రాలు డైరెక్టు చేస్తున్న 8 మంది డైరెక్టర్లకు వర్తిస్తుంది. వీరిలో మన్‌మోహన్ దేశాయ్, రవినగాయచ్, అసిత్‌సేన్, భీమ్ సింగ్, ప్రకాష్‌మెహ్రా, రామన్న, ముకుల్‌దత్ కేవల్‌మిశ్రా ఉన్నారు.

అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్‌సైగల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

మూడు గంటల పాటు తీవ్రచర్చలఅనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

పరిమితి విధింపుపై కళాకారుల బెదరింపు

సీనియర్ కళాకారులు నటించే చిత్రాల సంఖ్య విషయంలో అక్టోబరు 20 నుండి పరిమితి విధించడంపట్ల అసంతృప్తి బయలుదేరింది.

(స్క్రీన్ ఆర్టిస్ట్స్ గిల్డ్ ఇటీవల బొంబాయిలో సమావేశమై ఈ విషయం చర్చించినప్పుడు పెద్ద గందర గోళం జరిగింది

కొందరు అగ్ర శ్రేణి తారలు, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు, ఫిలిం ప్రొడ్యూసర్స్‌గిల్డ్‌కు అల్టిమేటమ్ సమర్పిస్తామని, పరిమితిని 15 రోజులలోగా ఉపసంహరించనిచో నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని బెదిరించినట్లు తెలుస్తున్నది.

తొందరపడి ఏ చర్య తీసుకోవద్దని నటుడు దిలీప్‌కుమార్ తన సహచరులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.

పరిమితి విధింపుపట్ల నిరసనగా నిర్దిష్టముగా ఏ చర్య తీసుకోవలసినదీ గిల్డ్ వచ్చే సమావేశంలో నిర్ణయించాలని తీర్మానించారు.

ఇది ఇలా ఉండగా చాలామంది నిర్మాతలకు ఇరకాట పరిస్థితి ఏర్పడింది. వారు తమకొత్త చిత్రాలకు పంపిణీ దారులతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. పలువురునిర్మాతలు కొత్త తారలకోసం వెదుకు తున్నారు.

అయితే ఆ కొత్త తారలు కూడా అనేక చిత్రాలలో నటిస్తూ పరిమితిని అధిగమిస్తున్నారు.

ఈ పరిమితి ఎంతోకాలం అమలులో ఉండదని, కొన్నాళ్ళు వేచి చూడమని అగ్ర శ్రేణి తారలు కొందరు తమ నిర్మాతలకు సలహా ఇస్తున్నారు.

ఇండో - అమెరికన్ సహకారంతో తొలిచిత్రం

భారత, అమెరికాల పరస్పర సహకారంతో తొలిసారిగా ఇండియాలో చిత్రనిర్మాణం జరగ బోతున్నది.

ఈ చిత్రం పేరు 'టెంపుల్'. బొంబాయిలోని మర్చెంట్ (ఫిలిమ్స్), లాస్ ఏంజిలెస్‌లోని గ్లోబస్ (ఫిలిమ్స్) సహకారంతో ఈ చిత్రాన్ని రంగులలో ఇండియాలోనే నిర్మించబోతున్నారు.

ఇండియా, అమెరికాలలో ఈ నాటి యువతరం జీవితాన్ని ప్రతిబింబించే కథావస్తువును ఎన్నుకున్నారు.

వారణాసి, గోవా, బొంబాయి ప్రాంతాలలో 1971 మార్చిలో షూటింగ్ మొదలవుతుంది.

ప్రముఖ ఇండియన్ తారలు, హాలీవుడ్ తారలు పాల్గొంటారు.

మర్చెంట్ (ఫిలిమ్స్) అధిపతి వి. ఎ. మర్చెంట్ ఈ విషయం వెల్లడి చేశారు.

16 వారాలు నిర్విరామంగా షూటింగ్ జరిపి చిత్రాన్ని పూర్తి చేయ తలపెట్టినట్లు ఆయన చెప్పారు.

ఇద్దరు కిలాడీలు జనవరి విడుదల

రవి షిప్పింగ్ కంపెనీ ప్రొప్రయిటర్ రాజా కూతురు. అయితే ఇద్దరూ సమ్మర్లాగే ఉంటారు. రవి మేడల్లో నివసించాలనీ, కార్లలో తిరగాలనీ కలలు కంటాడు. రాజాను పెళ్లి మిత్రుడు. పెళ్లి చెల్లి మందం చేసి పాపు దేవదాస్య అనేపు పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. అయితే ఆమె అతణ్ణి కొట్టి తరిమివేస్తుంది.

రవి మామ కరుణాకరం. అతని కూతురు లత. లత రవిని ప్రేమిస్తుంది. కాని అతనికి ఇష్టం లేదు. ఆస్తి పోకుండా కుమార్తె నెలకైనా రవికి కట్టబెట్టాలనే ఎత్తుతో ఇద్దరిని హైద్రాబాద్ పంపిస్తాడు. రైలులో దొంగ రవాణా సరుకు పట్టుకొన్నారని చెప్పగా రవి తల్లి మరణిస్తుంది. తిరిగి వచ్చిన రవి తల్లికోసం విలపిస్తాడు.

రాజా తల్లికి జబ్బుచేస్తే మందుకోసం డబ్బులేక దొంగిలిస్తాడు. పోలీసులు వెంటపడితే. పారిపోయి రవి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రవి తనలాగేవున్న రాజాను తనస్థానంలో నిలిపి అతని తల్లికి మందులు తీసుకు వెళ్లగా పోలీసులు అరెస్టు చేస్తారు. ఇక్కడ రాజా రవి వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. రాజా కలలు నిజమవుతాయా? లత రవిని పెళ్లి చేసుకొందా? రాజా తల్లి బ్రతికిందా అన్న ప్రశ్నలకు సమాధానమే రవి చందర్ (ద్విపాత్రాభినయం) జ్యోతిలక్ష్మి, నంబియార్, నగేష్, మనోరమ, సందర్‌బాయ్, పుష్పవల్లి ముస్సుగువారితో ఎస్. వి. చిత్రావారు నిర్మించిన 'ఇద్దరు కిలాడీలు' చిచిత్రానికి ఇతివృత్తం. డైరెక్షన్ జంబు. మాటలు రాజశ్రీ, పాటలు వద్దాది సంగీతం పామర్తి. రామకృష్ణా ఫిలింస్‌వారు ఆంధ్రలోను, ఉషా ఫిలింస్‌వారు నైజాంలోను విడుదల చేస్తున్న చిత్రమిది.

ఇద్దరు కిలాడీలులో రవిచందర్, జయలలిత

'అత్తలూ కోడళ్లు'

వందినీ ఫిలింస్ వారు సరికొత్త పంథాలో రమ్యంగా నిర్మిస్తున్న ''అత్తలూ కోడళ్లు'' చిత్రం ఇప్పటికప్పుడే సగం రీళ్లు పూర్తయింది.

నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగిన షూటింగ్ షెడ్యూల్సులో కొన్ని రసవత్తర సన్నివేశాలను దర్శకులు పి. చంద్రశేఖర రెడ్డి మనోజ్ఞంగా చిత్రీకరించారు.

ఇంటింటా — ప్రతి యింటా పెత్తనం కోసం అత్తా—కోడళ్ళ మధ్యసాగే ఘర్షణల్ని, వాటి పర్యవసానాల్ని కొంగ్రొత్త రీతుల్లో నవరసభరితంగా — ప్రయోజనాత్మకంగాచిత్రిస్తున్న యీ చిత్రంలో — సూరేకారం పాలు హెచ్చయిన సూర్యకాంతంలాంటి, సిసింద్రీని మించిన ఛాయాదేవి వంటి, మంచి కోసం కష్టాలను కావలించుకొనే — నిర్మల మనస్సుగల నిర్మలవంటి ముగ్గురత్తలూ — సాటి కోడళ్ళకే ఆదర్శవంతురాలైన — వాణిశ్రీ—, విద్య సంస్కారాలతోపాటు వినయ విధేయతలుగల — విజయ, అతిగారాబంలో పెంపడంతో మూర్ఖత్వంగల — లీలారాణి— ముగ్గురు కోడళ్లూ — ప్రతియింటికీ— ప్రతినారికీ — చక్కని సందేశాన్నివ్వబోతున్నారు. వర మాన నటి వాణిశ్రీ నటన ఈ చిత్రంలో హైలైట్‌గా భావిస్తున్నారు. అనేక పరిషత్తు నాటకాల్లో బహుమతులందిన నూతన నటి లీలారాణి, రాజబాబు సరసన ప్రతిభావంతంగా నటిస్తోంది. ''మనుషులు మారాలి'' నటి నిర్మల అభినయం ప్రేక్షకుల మన్ననం మరింతగా పొందగలదు.

సవ్యమైన నవరసాలతో నవ్వులు నవ్వించే ఈ చక్కని కుటుంబ చిత్రంలో — అత్తలు — సూర్యకాంతం, ఛాయా దేవి, నిర్మల. కోడళ్ళు వాణిశ్రీ, విజయలలిత, లీలా రాణి.

ఇంకా — కృష్ణ, నాగభూషణం, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, రాజబాబు, పెరుమాళు, కె. వి. చలం, రావి కొండలరావు, మొదలగువారంతా అత్తా కోడళ్ల బంధువర్గం.

నిర్మాతలు: నారాయణ సుబ్బరాయుడు, జె. ఎ. రామిస్వామయ్య, కె. సుబ్బిరెడ్డి, దర్శకులు: పి. చంద్రశేఖరరెడ్డి బి. ఎ., విడుదల: ఆంధ్ర: కుమారస్వామి పిక్చర్స్, సీడెడ్: జనరల్ పిక్చర్స్.

ఐడేటి ఫిలింసులో విజయనిర్మల,శోభన్‌బాబు

'బంగారు తల్లి'

కీర్తిశేషులు మెహబూబ్‌ఖాన్ 'మదర్ ఇండియా' రూపొందించడానికి ఐదు సంవత్సరాల కాలాన్ని వినియోగించారు.

ఆనాటి 'మదర్‌ఇండియా'కు ఏమాత్రం తీసిపోకుండా, కథలోను, కథనంలోను కన్నుల పండుగా తెలుగులో సి. హరిబాబు, ఎన్. శేషగిరిరావుగారలు ''బంగారుతల్లి'' నిర్మిస్తున్నారు. భారీఎత్తున విశేషమైన వ్యయప్రయాసలతో నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో దర్శకులు చాణక్య తమ బహుముఖప్రజ్ఞను వెల్లడి చేస్తున్నారు.

''బంగారుతల్లి'' ఒక కమనీయగాథ.నాటికీ నేటికీ, రేపటికీ భారతీయతను వెదజల్లుతూ భారతీయ సంప్రదాయతను, భారతీయ ఔన్నత్యాన్ని వివరపరచే యీకథ ఒక తల్లి, ఇద్దరు బిడ్డల కథ. తల్లికి బిడ్డలముఖ్యం. బిడ్డలకు తల్లి ప్రాణం. కాని పరిస్థితులు విషమిస్తే, దేశంయొక్క గౌరవప్రతిష్ఠలు మంటగలిసే ప్రమాదం వస్తే, దేశాన్నే బిడ్డలకన్నా మిన్నగా భావించిన తల్లి— బంగారుతల్లి అవుతుంది.

అతి సహజమైన పల్లెసీమల్లో, ప్రకృతి రామణీయకత వెల్లివిరిసేలా తయారవుతున్న ''బంగారుతల్లి'' తుదిమెరుగులు దిద్దుకొంటున్నది. చిత్రానికి కావలసిన పంట పైరులను అవసరమయిన ఎద్దులతో ప్రత్యేకంగా పెంచారు నిర్మాతలు.

ప్రతితల్లికి, ప్రతిబిడ్డకు మనసుకు హత్తుకునేలా, అసభ్యశృంగారాలకు రవంతయినా తావు లేకుండా తయారవుతున్న యీచిత్రం లక్ష్మీ ఫిలింస్‌ద్వారా త్వరలోనే విడుదల అవుతుంది.

ముఖ్య పాత్రలలో, జమున, జగ్గయ్య, నాగభూషణం, శోభన్‌బాబు, కృష్ణంరాజు, వెన్నిరాడై నిర్మల, రమాప్రభ, అల్లురామలింగయ్య, నిర్మల, బాలసరస్వతి తదితరులు. నిర్మాతలు చేగొండి హరిబాబు, నాదు శేషగిరిరావు.

దర్శకత్వం: తాపీ చాణక్య, రచన:పినిసెట్టి. కెమెరా: కమల్‌ఘోష్, సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, నృత్యాలు: వెంపటిసత్యం, ఆర్కె వాలి, పాటలు: దేవులపల్లి, నారాయణరెడ్డి, ఆత్రేయ, శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి, ఎడిటింగ్: మార్తాండ, నిర్వహణ: కృష్ణారావు.

అది శలవ సమయము

మీరు
ద్రాక్షసవ్ ఫోర్ట్
వలన శక్తి మరియు
బలమును పొందండి

శలవలకు, కుటుంబ ప్రయాణములకు మరియు ప్రతి రోజు వుండే అలసటను నిరోధించుటకు ద్రాక్షసవ్ ఫోర్ట్ శక్తిని మరియు ఆరోగ్యమును పెంపొందించును. వనమూలికలు, ద్రాక్షలు మరియు ఆరోగ్యమును కలుగ జేయు ఇతర పదార్థముల నుండి తయారు చేయబడి ద్రాక్షసవ్ ఫోర్ట్ ఆకలిని, సహజ సత్తువను పెంపొందించును.

ద్రాక్షసవ్ ఫోర్ట్ ఆయుర్వేద ఔషధము. దీనిలో దశమూల్ మరియు కస్తూరి గలవు.

ద్రాక్షసవ్ ఫోర్ట్ పని ఎక్కువగా వుండే సమయమునకు శక్తిని సమకూర్చును.

అఫాలీ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్
స్టేషన్ రోడ్, అహమద్‌నగర్.

క్రొవ్వొత్తి తమాషా

విజ్ఞాన వీధి

కావలసినవి:

అగ్గిపెట్టె, క్రొవ్వొత్తి

చేయవలసినది:

క్రొవ్వొత్తి క్రిందిభాగంవైపు వెలిగించడానికి ప్రయత్నించండి. అది వెలుగదు. వత్తి వైపు వెలిగించండి ఇప్పుడు వెలుగుతుంది.

ఎందుచేత

వత్తి పైదవున్న మైనం మొదట కరిగి ఆవిరిరూపం అగ్గిని అందుకుంటుంది. అందుచేత వత్తివున్న వైపు క్రొవ్వొత్తి వెలుగుతుంది. ఆవిరే వెలిగేది. వాయువులు, ఆవిరిమాత్రం తేలికగా వెలుగుతాయి. ఘనపదార్థాలు వెలుగవు. చాలా ద్రవపదార్థాలు వెలుగవు.

— డాక్ క్రావ్

బాలవిహారం

సంస్కృత న్యాయములు :

శ్వశ్రూనిర్గచ్ఛోక్తి న్యాయం

ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. బిచ్చంపెట్టమనిఅడిగాడు. ఆ ఇంటికోడలు పొమ్మన్నది.

అప్పుడు అత్తగారు గబగబా లోపల్నుంచి వచ్చింది.

''వచ్చిన బిచ్చగాణ్ణి పొమ్మనడానికీ, రమ్మనడానికీ నీవెవరే! ఇంట్లో పెద్ద దాన్ని నేనుండగా ఎవరిచ్చారే నీకీ పెత్తనం?''— అని కోడలిని నానా చివాట్లు పెట్టింది.

తరవాత బిచ్చగాడితో ''ఇంట్లో బియ్యం నిండుకొన్నవి. వెళ్లవయ్యా, వెళ్లు!'' — అని చెప్పింది.

బిచ్చగాడు ఏమీ అనలేక కుండా వెళ్లిపోయాడు.

బిచ్చగాణ్ణి పొమ్మని కోడలూ చెప్పింది. అత్తగారూ అదే మాట చెప్పింది.

అయితే బిచ్చం పెట్టడానికి గాని, పెట్టకపోవడానికి గాని ఏదో నిర్ణయం తీసుకోవడానికి అర్హత తనకే ఉందని అత్తగారి ఉద్దేశం. అందుకే బిచ్చగాణ్ణి పొమ్మని చెప్పిన కోడలిని తిట్టింది. అధికారం గల వారేమైనా చెప్పి తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటారు.

— రెంటాల

డీసి బ్యాటర్ల నుంచి సరాసరిగా టోకు ధర రు. 85— పైన పన్నులకే కొనండి.
మీ ఆర్డరు లైసెన్సు ఫీ, అమ్మకం పన్ను రు. 17—50 తో నేడే పంపండి. బ్యాలెన్సు వి. పి. పి. ద్వారా
31—1—1971 లోపుగా అందిన ఆర్డర్లు టేప్ రికార్డర్లు, కామెరాలు, ఫౌంటెన్ పెన్నులు, ఎవర్ రెడి టార్చి మరి 50 ఇతర బహుమతులకు అర్హత కలిగివుంటాయి.
BEST & CO Chandni Chowk DELHI-6

ఆంధ్రను మార్పు

డాక్టర్ కె. కృపాదానం
MB,BS T.DD.
(లోగడ వి. టి. శానిటోరియం మెడికల్ సూపరింటెండెంట్)
ఇపుడు పిలిప్పు Chest Clinic & నర్సింగ్ హోము.
దేవి చౌక్, రాజమండ్రి
అని గమనించ ప్రార్థన.

అమృతతుల్యమైన చికిత్స

మా నివాసస్థలము హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌నగర్ ఇండస్ట్రియల్ కాలనీలోని 156 క్వార్టర్స్ ఆర్. టి. నెంబరు ఇల్లు.
పన్నెండు సంవత్సరముల క్రిందట నా కుడికాలుపకు ఒక పుండు పుట్టినది. ఎన్ని వైద్యములు చేయించినను అది తగ్గలేదు సరి కదా అకాలిక క్రమముగా స్పర్శజ్ఞానము తగ్గిపోయినది. దీనికితోడు తీవ్రమైన మల బద్ధకము ఏర్పడినది. తదుపరి దేహముమీద చర్మము దళసరెక్కి పుండ్లు పడుట ప్రారంభించినవి.
దానితో భయపడి పెద్ద డాక్టరకు చూపెట్టగా అది కుష్ఠువ్యాధి యని నిర్ణయించినారు. చాలాకాలము ప్రముఖులగు వైద్యులచెంత ఇంగ్లీషు వైద్యము చేయించి తిని. ఫలితము కనుపించనందున,తదుపరి ఈవ్యాధి నివారణ చేయగలరని పేరుపడ్డ ఆయుర్వేద వైద్యులచెంత చికిత్స పొందినాను. కాని వ్యాధి తగ్గకపోగా దినదినాభివృద్ధి పొందినది.
పాదములు వాచి అరిగాళము సరిపోవగాను గల నాలుగు గాయములు పడినవి. ఆ గాయములనుండి నిరంతరము చీము, రసి కారు చుండెడిది. కాళ్ళకు, చేతులకు స్పర్శజ్ఞానము పూర్తిగా పోయినది. ముఖము వికారరూప మేర్పడినది. ఇక వ్యాధి నివారణయగునే ఆశ కనుపించనందున ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకొంటిని.
ఇట్టి సమయంలో దైవకృపవలన శ్రీ యోగా శ్రీముమిగార్ని ఆంధ్రప్రభలో చూచుట తట పించినది. దానితో జీవితముమీద నూతన ఆశ ఏర్పడి వెంటనే .... మందిరి పెదవాల్తేరులోని శ్రీ యోగాశ్రమములో ప్రవేశించి మూడుమాసములు కాయకల్ప చికిత్స పొందినాను. దీనితో నా కాళ్ల వాపు తగ్గి పుండ్లు పూర్తిగా మానిపోయినవి. కాళ్ళకు చేతులకు మామూలుగా స్పర్శ జ్ఞానము వచ్చినది. ముఖమందలి వికారరూపము పోయినది. నాకు సంపూర్ణారోగ్యము కలిగినది.
మూడు మాసములలో ఇట్టి అద్భుత గుణము నిచ్చిన ఈకాయకల్ప చికిత్స మానవుల పాలిట అమృతము. నాకుఇట్టి ఉత్తమ చికిత్సచేసి క్రొత్త జీవితమును ప్రసాదించిన శ్రీ రాఘవేంద్ర యోగిగార్కి నా ఆత్మ పూర్వకముగా జీవితాంతము కృతజ్ఞతగా మండ గలను.
ఇట్లు,
రాచర్ల నరసింగరావు.

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
చదవండి.

సీట్ల సర్దుబాట్లపై ఫ్రంట్ సమన్వయసంఘం చర్చలు

విభేదాల పరిష్కారానికి శ్రీ నిజలింగప్ప ప్రభృతుల దృఢ దీక్ష

న్యూఢిల్లీ, జనవరి 16: రానున్న మధ్యంతర ఎన్నికలలో పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాల సర్దుబాట్లపై తలెత్తిన విభేదాలను తొలగించేనిమిత్తం నేటిఉదయం పాతకాంగ్రెస్, జనసంఘ్, ఎస్.ఎస్.పి., స్వతంత్ర పక్షాల ఫ్రంట్ భాగస్వాములు రెండు రోజుల సమావేశాన్ని ప్రారంభించారు.

నాలుగు పార్టీల ప్రతినిధుల మొదటి సమావేశం అనంతరం ప్రతిపక్ష కాంగ్రెస్‌అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప విలేఖరులతో మాట్లాడుతూ మాలో విభేదాల కారణంగా ప్రధాని పక్షం ప్రయోజనం పొందకూడదని మేము కృతనిశ్చయులమై యున్నామని అన్నారు.

150 నిమిషాలసేపు జరిగిన ఈ సమావేశంలో పోలింగ్ సర్దుబాట్లకు ప్రాతిపదిక గూర్చి ఫ్రంట్ సమన్వయ సంఘం చర్చలు జరిపింది.

అనుకోకుండా ఈ చర్చలలో చేరిన జనసంఘ అధ్యక్షుడు శ్రీ అటల్‌బిహారీ వాజపేయ్ రాష్ట్రాలవారీగా సీట్లలో సర్దుబాట్ల గూర్చి చర్చించవలసి వుంటుందని అన్నారు.

సమితియేగాకుండా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన శ్రీ రామ్‌సుభగ్‌సింగ్, శ్రీ ఎస్.ఎస్.పి.కి చెందిన (ఎస్. ఎస్. పి.) ఈ సమావేశానికి హాజరైనారు.

కమిటీలో సభ్యులు: శ్రీ నిజలింగప్ప, శ్రీ మురార్జీ దేశాయ్, శ్రీ పీతాంబరదాస్, శ్రీ ఎస్. ఎస్. భండారీ, శ్రీ ఎన్. దండేకర్, శ్రీ ఆర్. పి. కూపర్, శ్రీ మధులిమాయె, శ్రీ ఆర్. ఎస్. యాదవ్.

ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు హామీ

ఎన్నికలలో అధికారపక్షం ఓడిపోయి, ఫ్రంట్‌కు విజయం చేకూరినట్లయితే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని వాగ్దానంచేస్తూ సంయుక్త ప్రకటనను వెలువరించే విషయం ఇంకా చర్చించలేదని శ్రీ నిజలింగప్ప విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఈ సంయుక్త ప్రకటన ముసాయిదాను రూపొందిస్తున్నారు.

అభ్యర్థుల జాబితాను సమన్వయసంఘం ఖరారు చేయగానే ఈ ప్రకటనను జారీ చేస్తారు.

విషాహారానికి ముగ్గురి బలి

మరి 7 గురికి అపస్మారకం: హైదరాబాద్‌లో దుర్ఘటన

హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్‌లో షాహినాయత్‌గంజ్ పోలీసు సర్కిల్ పరిధిలోని ఒక గృహంలో విషం కలిసిన ఆహారం తీసుకొనడంవల్ల ముగ్గురు మృతిచెందినట్లు, 7గురు అపస్మారక స్థితిలో వున్నట్లు పోలీసులు చెప్పారు.

13వ తేదీ రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఆ యింటిలోని వారంతా ఆ రాత్రి వండిన ఆహారం తీసుకొని నిద్రపోయారు. గురువారం ఉదయం ఆయిన పెద్దమ్మల సంక్రాంతి పండుగ అయినప్పటికీ వారింట్లో ఎవరూ మేలుకొనలేదు. ఈ విషయాన్ని పొరుగువారు గమనించి, వారు వచ్చి యింటిలోకి ప్రవేశించి, ముగ్గురు మరణించి వుండడం, మరి 7 మంది అపస్మారక స్థితిలో వుండడం కనుగొన్నారు. వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అపస్మారకంగా వున్నవారిలో ఒకరు ప్రమాద స్థితిలో వున్నారు. మిగిలినవారు ప్రమాద స్థితినుండి తప్పించుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేరళలీగ్ అధ్యక్షుని కుమారునికి రు 2 లక్షల జరిమానా

కస్టమ్స్ శాఖాధికారిచే

కొచ్చిన్, జనవరి 16: గత ఏప్రిల్‌లో రు. 3.9 లక్షల విలువ చేసే జపాన్ వస్త్రాలను దొంగతనంగా చేరవేస్తున్న "రత్నసాగర్" అనే పోడను పట్టుకున్న సందర్భంగా కొచ్చిన్ అదనపు కస్టమ్స్ శాఖాధికారి శ్రీ బి. ఆర్. రెడ్డి కేరళ ముస్లింలీగ్ అధ్యక్షుని కుమారుడు సయ్యద్ థంగాల్‌కు రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు.

లెవీ బియ్యం ఇవ్వడానికి తూర్పు గోదావరి జిల్లా మిల్లర్ల సంసిద్ధత

కాకినాడ, జనవరి 16: ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ ఏజెంటు అయిన ఫుడ్‌కార్పొరేషన్‌కు 'లెవీ' ప్రకారం బియ్యం డెలివరీ ఇవ్వడానికి తూర్పుగోదావరిజిల్లా మిల్లర్లు సిద్ధంగా వున్నారని జిల్లా రైసుమిల్లర్లసంఘం కార్యదర్శి తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వరుకు ఇవ్వడానికి సిద్ధంగా వున్నా ఫుడ్‌కార్పొరేషన్‌గాని ప్రభుత్వంగాని ఏవిధమైన చర్యలు తీసుకొనలేదని దాని ఫలితంగా బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు.

కొత్త పారిశ్రామిక విధానం

విదేశ వాణిజ్యమంత్రి శ్రీ మిశ్రా వివరణ

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రభుత్వం అనేక వర్గాల ప్రయోజనాలకు తగిన కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందని, వ్యత్యాసాలు, అవకతవకలు లేకుండా యిది సాంఘికంగా పెట్టి అవాంఛనీయమైన వరిణామాలు తలెత్తకుండా ఈ విధానం దేశాన్ని ముందుకు తీసుకొని పోగలదని విదేశ వాణిజ్య మంత్రి శ్రీ ఎల్.ఎన్. మిశ్రా నిన్న యువజకులయిన పారిశ్రామికవేత్తలకు చెప్పారు.

'పరిశ్రమల అభివృద్ధి' పైన ఏర్పాటైన రెండు రోజుల సదస్సును శ్రీ మిశ్రా ప్రారంభిస్తూ మన సాంఘిక లక్ష్యాలను అనుసరించే ప్రయోజనకరమైన కొత్త పారిశ్రామిక విధానం వుండగలదని, ఆర్థిక అభివృద్ధికి, ఎగుమతుల విస్తరణ సమస్యలను పరిష్కరించడానికి ఆదరణయోగ్యమైన పద్ధతులను అనుసరించే ఆ విధానం వున్నదని అన్నారు.

జనాభా వివరాల సేకరణ వాయిదా

రిజిస్ట్రారు జనరల్ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 16: ఫిబ్రవరిలో ప్రారంభం కావలసిన జనాభా వివరాల సేకరణ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏప్రిల్‌కు వాయిదా పడినట్లు రిజిస్ట్రార్ జనరల్ శ్రీ ఎ. చంద్రశేఖర్ నేడు ప్రకటించారు.

జనాభా లెక్కలకు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ ప్రాతిపదికగా నిర్ణయించబడినట్లు శ్రీ చంద్రశేఖర్ నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

జనాభా వివరాల సేకరణ మార్చి 10 వ తేదీన ప్రారంభం అయి 31 వ తేదీకి పూర్తి అవుతుందని, నివాస గృహాలు లేనివారి వివరాలను మార్చి 31 నాటిరాత్రి సేకరిస్తారని ఆయన చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి 3 వ తేదీ వరకు జనాభా లెక్కల పునః పరిశీలన జరుగుతుందని ఆయన చెప్పారు.

జనాభా వివరాల సేకరణ ఈ విధంగా వాయిదా పడినందువలన పాఠశాలలలో మార్చిలో జరుగవలసిన పరీక్షలను ఒక వెలపాటు వాయిదా వేయవలసినదని రాష్ట్ర ప్రభుత్వాలను తాను కోరినట్లు శ్రీ చంద్రశేఖర్ చెప్పారు.

అనుమతి లేనిదే మందుల ధరలు పెంచరాదని ఉత్తర్వు

ఢిల్లీ, జనవరి 16: మందుల ధరలలో ఏదైనా ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వానికి అనిపిస్తే, వెంటనే అట్టి ధరలను తగ్గించగలందుకు, ఇంకా ఇతర వివరణలను అధికారాలను స్వీకరిస్తూ కేంద్ర రసాయనాల మంత్రిత్వ శాఖ నిన్న 1955 మందుల ధరల కంట్రోల్ ఆర్డరు చట్టానికి సవరణ ఉత్తర్వు నొకదానిని జారీచేసింది.

మొదటి కంట్రోల్ ఆర్డర్‌తో అనుమతులు కంపెనీవారు, మందుల ధరలను ముందు పెంచి తర్వాత ప్రభుత్వ ఆమోదం పొందవచ్చునని ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ మందుల ధరలను హెచ్చించరాదని కొత్త ఉత్తర్వులో పేర్కొన్నారు.

రాష్ట్రంలో సీట్లవారీగా సి.పి.ఐ., మార్క్సిస్టుల మధ్య సర్దుబాట్లు?

త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 18: రానున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో నియోజక వర్గాల వారీగా సర్దుబాట్ల విషయమై రాష్ట్ర మితవాద కమ్యూనిస్టు పార్టీకి, మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీకి మధ్య జరుగుతున్న సంప్రదింపులు సంతృప్తిదాయకమైన దశకు చేరుకొన్నవని, పరస్పరం, ఆమోదయోగ్యమైన రీతిలో అభ్యర్థులను నిలబెట్టడం జరుగగలదని, త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించ గలరని, విశ్వసనీయంగా తెలియవచ్చింది.

ఎన్నికల సర్దుబాట్లు కుదుర్చుకొనడం సాధ్యమైన నియోజక వర్గాలలో ఒక పార్టీకి చెందిన అభ్యర్థులకు అనుకూలంగా వేరొక పార్టీవారు ప్రచారం చేయడం గాని, ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి గాని, ఈ అవగాహన వర్తించబోదని తెలుస్తున్నది.

అయితే, ఉభయులు తాము బలపరుస్తున్న అభ్యర్థుల తరవు ప్రచారానికై తమ పార్టీ మద్దత్తుదారులను, సానుభూతి పరులకు నూ ప్రత్యేకఆదేశాలుజారీచేయగలరనితెలిసింది.

తమిళనాడులో ఆరు సీట్లకు మార్క్సిస్టుల పోటీ

మధురై, జనవరి 16: తమిళనాడు లోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలలో ఈ క్రింది ఆరు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అవి: మధురై, కోయంబత్తూరు,నాగపట్నం, మయూరన్, తిరుచిరపల్లి, నాగర్‌కోయిల్.

శ్రీ పి. రామమూర్తి మధురై నుంచి, శ్రీ కె. రమణి కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారు.

రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశం ముగిసిన తరువాత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నేడు లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

తక్కిన సీట్లకు అభ్యర్థులను పేర్లను తరువాత ప్రకటిస్తారు.

కొత్త కాంగ్రెసు భాగస్వామిగా డి. ఎం. కె. ఆధ్వర్యంలో ఉన్న అభ్యుదయ ఫ్రంట్‌తో గాని, పాత కాంగ్రెసు నాయకత్వంలోని ఫ్రంట్‌తోగాని, ఏవిధమైన పొత్తును ఏర్పరచుకొనరాదని తమిళనాడు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది.

త్రివేంద్రంలో చర్చలు

త్రివేంద్రం, జనవరి 16: లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే సమస్యపై మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఎస్. ఎస్. పి. నాయకులు నిన్న యిక్కడ చర్చలు జరిపారు.

జంటనగరాలలో ఎక్స్‌ప్రెస్‌బస్సు సర్వీసులు

సోమవారంనుంచి ప్రారంభం

హైదరాబాద్, జనవరి 16: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వచ్చే సోమవారం (18 వ తేదీ) నుంచి ఈ క్రింద పేర్కొనబడిన ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీసులను ప్రారంభించ బోతున్నది. (ఈ బస్సులు ఎక్కువ చోట్ల ఆగవు) రూట్ నెం. 1 బి — చార్మినార్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు, (ఈ ఎక్స్‌ప్రెస్ బస్సు రెసిడెన్సీ, చిక్కడపల్లి, ముషీరాబాద్ వద్ద ఆగుతుంది).

అఫ్జల్‌గంజ్ నుంచి రూట్ నెం. 7: రెసిడెన్సీ, బషీర్‌బాగ్ మీదుగా సికిందరాబాద్ స్టేషన్ వరకు. ఈ బస్సు రెసిడెన్సీ, ఫతే మైదాన్, రాణిగంజ్‌ల వద్ద ఆగుతుంది.

రూట్ నెం. 8 ఎం / 4 — చార్మినార్ నుంచి మొజంజాహి మార్కెట్, సెక్రటేరియట్, బోట్ క్లబ్, పాట్నీల మీదుగా రిసాలా బజార్ వరకు. ఈ ఎక్స్‌ప్రెస్ బస్సు నాంపల్లి, బోట్‌క్లబ్, పాట్నీ, లాల్‌బజార్, అల్వార్, బొలారం బజార్‌లవద్ద ఆగుతుంది.

రూట్ నెం. 2 — అఫ్జల్‌గంజ్ నుండి రాణిగంజ్ వరకు. ఈ ఎక్స్‌ప్రెస్ బస్సు రెసిడెన్సీ, చిక్కడపల్లి, ముషీరాబాద్, కవాడిగూడాలవద్ద ఆగుతుంది.

రూట్ నెం. 17/14 — దిల్‌సుఖ్‌నగర్ నుంచి రెసిడెన్సీ, నాంపల్లి మీదుగా మెహిదీపట్నం వరకు. ఈ బస్సు మలక్‌పేట కాలనీ, నాంపల్లి, మసబ్ టాంక్, ఎస్. డి. ఆస్పత్రిల వద్ద ఆగుతుంది.

రూట్ నెం. 10 — మెహిదీపట్నం నుంచి హిమాయత్‌నగర్, సెక్రటేరియట్‌ల మీదుగా ఆర్. టి. సి. చౌరాస్తా వరకు. ఈ బస్సు సెక్రటేరియట్, మసబ్‌టాంక్, ఎస్. డి. ఆస్పత్రుల వద్ద ఆగుతుంది.

పైన పేర్కొన్న ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ ఆఫీసులు పనిచేసే రోజులలో ఉదయం 7—30 ల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటలనుండి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయి.

ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాల పరిశీలనకు వ్యవధి

రాష్ట్రపతికి ఒరిస్సాలోని కొత్తకాంగ్రెస్, పి. ఎస్. పి., సి. పి. ఐ. ల టెలిగ్రాం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

భువనేశ్వర్, జనవరి 16: ఒరిస్సాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికిగల అవకాశాల పరిశీలనకు తమకు "పదిహేను రోజులు" వ్యవధి ఇవ్వవలసిందిగా క్రొత్త కాంగ్రెస్, పి. ఎస్. పి., సి. పి. ఐ. నాయకులు నిన్న రాష్ట్రపతి శ్రీ గిరికి ఉమ్మడిగా ఒక టెలిగ్రాం పంపారు.

ఈ మూడు పార్టీల నాయకులు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై నిన్న తిరిగి చర్చలు జరిపారు.

ఈ టెలిగ్రామును బట్టి, ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడంలో ఈమూడు పార్టీలు విజయం సాధించలేక పోయినట్లు తెలుస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్రపతికి పంపిన టెలిగ్రాంపై ఉత్కళ్ పి. సి. సి. (క్రొ. కాం.) ప్రధాన కార్యదర్శి శ్రీ ఆనంద్ ప్రసాద్‌రాయ్, సి. పి. ఐ. నాయకుడు శ్రీ గంగాధర్, పి. ఎస్. పి. ఎమ్. ఎల్. ఎ. శ్రీ నిశామణి కుంతియాలు సంతకాలు చేశారు.

రాష్ట్ర శాసనసభలోని 140 మంది సభ్యులలో "80 మంది సభ్యులకు తక్కువ కాకుండా" తమను సమర్థించ గలరన్న ఆశాభావాన్ని ఈ మూడు పార్టీల నాయకులు వెలిబుచ్చారు.

స్వతంత్రపార్టీ, ఉత్కళ్ కాంగ్రెస్ వర్గాలలో చైతన్యం కానరాలేదు.

రాజ్యసభలోని స్వతంత్ర సభ్యుడు శ్రీ సుందరమణి పటేల్ "ఇందిర — మహతాబ్— నందిని కూటమి కుట్రను" చెదరగొట్టవలసిందిగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

గవర్నరు చర్యలు,మాటలవల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి "పెద్ద కుట్ర" వున్నట్లు అనుమానం కలుగుతున్నదని ఆయన అన్నారు.

పంజాబ్ నుండి 13లోక్‌సభస్థానాలకు అకాలీదళ్ పోటీ

ఫిరోజ్‌పూర్, జనవరి 16: రానున్న మధ్యంతర ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకొనకుండా, లోక్‌సభస్థానాలు మొత్తం పదమూడింటికీ అకాలీదళ్ పోటీ చేస్తుందని అకాలీనాయకుడు శ్రీ సంత్‌ఫతేసింగ్ నిన్న ప్రకటించారు.

మాఘ సంత్ సందర్భంగా ఇక్కడకు సమీపంలో ముక్తసర్‌వద్ద గత సాయంత్రం బహిరంగసభలో మాట్లాడుతూ శ్రీ సింగ్ ఈ విధంగా అన్నారు.

ఇతర కళాశాలలలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు

మేనేజిమెంట్ల అభ్యర్థనపై పరిశీలన జరుగుతుందని శ్రీ బుల్లయ్య వివరణ

విశాఖపట్నం, జనవరి 16: ఆంధ్ర విశ్వవిద్యాలయప్రాంతంలోని(గుంటూరు,వాల్తేరు మినహా) కళాశాలల మేనేజిమెంట్లు తమ కళాశాలలలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు కావాలని అభ్యర్థించే పక్షంలో వారికోర్కెలను అనుసరించి వివిధ పట్టణాలలో ఆ కోర్సును ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించడం జరుగుతుందని ఆంధ్ర యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఎల్. బుల్లయ్య నేడిక్కడ టి. ఎల్. ఎన్. సభ హాలులో జరిగిన సెనేట్ సమావేశంలో శ్రీ పి. సీతాపతిరావు, శ్రీ జి. అచ్యుత రామరాజు, శ్రీ డి. మధుసూధనశాస్త్రి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పారు. ఈ సమావేశానికి శ్రీ బుల్లయ్య అధ్యక్షత వహించారు.

రాజమండ్రి కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభించే విషయాన్ని శ్రీ బుల్లయ్య ప్రస్తావిస్తూ, ఈ కళాశాల ప్రభుత్వానికి చెందినట్టిదని, ప్రభుత్వం గనుక యీ కోర్సు ప్రవేశపెట్టే విషయంలో యూనివర్శిటీని కోరినట్లయితే, ఆ విషయాన్ని యూనివర్శిటీ పరిశీలించ గలదని చెప్పారు.

యూనివర్శిటీ ఆవరణలో కన్వొకేషన్ థియేటర్ నిర్మాణానికి రు. 10,63,124 లు ఖర్చు అయినదని శ్రీ బుల్లయ్య తెలిపారు.

శ్రీ అక్కరాజు సుబ్బారావు కమిటీ సిఫారసుల ననుసరించి యూనివర్శిటీ ఆవరణలో వసతిగృహ నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని శ్రీ బుల్లయ్య, శ్రీ వాసిరాల గోపాలకృష్ణయ్యకు (ఎం. ఎల్. సి.) చెప్పారు.

1970 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చట్టం నిబంధనల ననుసరించి జూనియర్ కళాశాలల అనుబంధ విషయం పరిష్కరించబడుతున్నదని ఆయన తెలిపారు.

1970—71 విద్యా సంవత్సరం నుంచి నెలకు రు. 100 ల నుండి రు. 150 ల వరకూ యూనివర్శిటీ రీసెర్చి ఫెలోషిప్‌ను పెంచడం జరిగిందని శ్రీ బుల్లయ్య శ్రీ పి. రఘురాం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నుండి యింకా రు. 68.46 లక్షలు యూనివర్శిటీకి రావలసి వున్నదని, ఆ విషయం ప్రస్తుతం ఉత్తర ప్రత్యుత్తరాలమధ్య ఉన్నదని, శ్రీ బుల్లయ్య చెప్పారు. జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియట్ బోర్డు స్థాపనవల్ల యూనివర్శిటీకి అనుకున్న దానికంటే రు. 14 లక్షలు నష్టం వచ్చిందని కూడా వైస్ ఛాన్సలర్ శ్రీ బుల్లయ్య తెలిపారు. (మ. వి.)

కుంభమేళాలో విదేశీయుల హరినామ సంకీర్తన

అలహాబాద్, జనవరి 16: అంతర్జాతీయ 'హరేకృష్ణ' కీర్తన బృందానికి చెందిన 12 మంది విదేశీయులు ప్రస్తుతం 'అర్ధ కుంభమేళా' ప్రాంతంలో మకాం చేసి తమ దివ్య కీర్తనలతో అనేక మంది యాత్రికులను భక్తులను ఆకర్షిస్తున్నారు.

గురువారంనాడు ఈ బృందం ఉత్తర ప్రదేశ్ గవర్నర్ సమక్షంలో తమ భక్తి కీర్తనలను ఆలపించి, ఆయనను ముగ్ధుల్ని గావించారు.

కైరో, జనవరి 16: ఈజిప్టు తమ అణు విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవసరమైన యంత్ర సామగ్రి యూపత్తూ, సరఫరా చేయడానికి సోవియట్ యూనియన్ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికార పత్రిక అల్ అహ్రాం నేడు ప్రకటించింది.

అమ్మకానికి

లిప్‌వర్క్ బస్సు 1966 మోడల్ (167" వీల్బ్యేస్) పెర్కిన్స్ ఇంజను 7½ అడుగుల బాడీతో మంచి కండిషన్‌లో పున్నది అమ్మబడును. ఇంగ్లీషులో వ్రాయండి:

SUDHA TRANSPORTS
14, Workshop Road, MADURAI-1, (S. I.)
Phone: 23355



అస్సాం ప్రభుత్వం

డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ లాటరీస్, అస్సాం, గౌహతి.

గౌహతి, 11—1—1971.

తొమ్మిదవ డ్రా ఫలితాలు

No. DSL.114/70 (IX). ఈ క్రింది 11—1—1971 ఉదయం 10—30 గంటలకు గౌహతిలోని రవీంద్ర భవన్‌లో జరిగిన అస్సాం స్టేట్ లాటరీ 9 వ డ్రా ఫలితాలు.

TWO FIRST PRIZES OF Rs. 1,00,000 EACH
(One for each of two series)
S 066687 M 092150

TWO SECOND PRIZES OF Rs. 50,000 EACH
(One for each of two series)
S 238284 M 426012

FOUR THIRD PRIZES OF Rs. 10,000 EACH
(Two for each of two series)
S 310746 S 266303 M 394492 M 437592

SIX FOURTH PRIZES OF Rs. 5,000 EACH
(Three for each of two series)
S 463253 S 519239 S 262612 M 332876 M 313472 M 103731

THIRTY FIFTH PRIZES OF Rs. 1,000 EACH
(Fifteen for each of two series)

SERIES S					SERIES M				
191983	271597	515635	043254	385424	188637	083364	310299	019301	258084
512118	025552	402330	445776	478401	510806	283259	357952	413583	294610
011711	522411	392598	397091	107942	019302	487164	258100	413093	258088

FIVE HUNDRED SIXTH PRIZES OF Rs. 100 EACH
(250 for each of two series)

SERIES S
All tickets ending with the last four digits—4267, 9255, 3427 and 7785 and numbers 505201, 256648, 233908, 259003, 332954, 458466, 224296, 464069, 246973 and 243255.

SERIES M
All tickets ending with the last four digits—8767, 5407, 3708 and 6261 and numbers 216907, 153076, 200001, 410744, 434270, 403363, 488177, 402270, 182047 and 163470.

Prize winning tickets in respect of 1st and 2nd prizes should be produced in person and other prize winning tickets should be sent through registered post to the Director of State Lotteries, Assam, Gauhati after affixing winners' signature on the reverse of the tickets their full address and also a stamped receipt for the prize money. The holders of the prize winning tickets in respect of other prizes within the State of Assam may also produce their tickets to the Deputy Commissioner of the respective district. All prize winning tickets should be surrendered within 30 days of publication of results.

For claiming sellers' bonus actual sellers of 1st, 2nd 3rd and 4th prizes winning tickets are to produce the counterfoils of the prize winning tickets along with advanced stamped receipt within 30 days of publication of results. Agents' bonus should also be claimed likewise within 30 days.

The following Agents have won the special prizes as shown against each for selling the maximum number of tickets in this Draw:

1. Shri B. K. Ghosh, Ohid Market, Gauhati-1 assisted by: Mrs. S. Pal, 13/1, M.G. Road, Cal-9; K. C Das & Bros, Dhubri; O. P. Sarma, Nowgong; P. B. Saha, Gauhati; Lottery Bhandar, Gauhati; S. K. Pal, Kharupetia; Bose Bros., Tangla; Lottery Ghar, Mailgaon; Pom Pom Lottery Agency, Silchar; S. K. Das, Eee Cee Restaurant, Shillong and B. K. Ghosh, Karimganj. Rs. 1,000/-

2. M/s. Saubhagya Bharati, Golaghat assisted by: R. K. Sethi, C/o. Defence Cinema, Jorhat; Sitaram Anandilal Deora, Dibrugarh; Jalan Lottery House, Tinsukia, Shankarlal Modi, Dibrugarh and Bhagya Prakash, Golaghat. Rs. 500/-

3. Shri Mangilal Sarma, Amglapatti, Sibsagar assisted by: Om Prakash, Gauhati; S. K. Chaterjee, Gauhati; Tripti Deb, Tinsukia and Mrs. S. B. Barkataki, Jorhat. Rs. 250/-

Other leading Agents—M/s. V. Kumar, 12, Moola Mal Amarnath Estate, Connaught Place, New Delhi; Iqbal Chand Khurana, 3, Khurshid Market, Sadar Bazar, Delhi; Krishna Lottery Agency, Sibsagar; Khagen Das, Barpeta; M/s Vira Agency, 169/G, M.G. Road, Cal-7 assisted by S. L. Ghosh, Gauhati, J. Benarjee, Gauhati, S.C. Das, Tezpur; Mrs. Gita Mukherjee, Gauhati.

అస్సాం స్టేట్ లాటరీస్ ప్రకటించు 10 వ డ్రా
11—2—1971
రెండు సిరీస్ ఏ, బి లలో టిక్కెట్లు
మొదటి బహుమతి రు 2,00,000
(రెండు సిరీస్‌కు టిక్కెట్టుకు రు. 1 లక్ష)
ఇంకా అనేక ఇతర ఆకర్షణీయమైన రొఖ్ఖపు బహుమతులు.
టిక్కెట్లు అమ్మకం కొనసాగుతూ వుంది.త్వరగా నేడే టిక్కెట్లు కొనండి.

నోటు: డ్రా ఫలితాల ముద్రణ లోపంకు ఈ డైరెక్టరేటు బాధ్యత వహించజాలదు. అయితే ఫలితాల ముద్రణలో జాగ్రత్త వహించడం జరిగినది.

డి. భట్టాచార్య,
డైరెక్టర్ ఆఫ్ స్టేట్ లాటరీస్
అస్సాం, గౌహతి.

PRESSMAN

'ఆస్తుల విషయంలో ఎన్నికల కమిషన్‌కు ప్రమేయంలేదు'

పాత కాంగ్రెస్ లేఖపై సేన్‌వర్మ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 16: కొత్త కాంగ్రెస్ అనుయాయులు, అవిభక్త కాంగ్రెస్ ఆస్తులను బలాత్కారంగా వశపరుచుకోడానికి ప్రయత్నాలు చేయుచున్న సంగతిని గురించి, పాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. డి. మిశ్రా లేఖ వ్రాసినందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ నిన్న అక్షేపణ తెలిపారు.

ఎన్నికల కమిషన్‌కు ఎట్టి ఆస్తిపాస్తుల వివాదంతో సంబంధం లేదని శ్రీ సేన్‌వర్మ స్పష్టం చేశారు. ఆస్తులకు సంబంధించిన విషయాలపై కమిషన్‌కు ఎట్టి అధికారం లేదని, ఎన్నికల చిహ్నానికి సంబంధించి నంత వరకే తాము తీర్పు ఇవ్వాలని శ్రీ సేన్‌వర్మ విలేఖరులకు తెలియజేశారు.

శ్రీ ఎస్. డి. మిశ్రా తన లేఖలో, పాత కాంగ్రెస్ కార్యాలయాలు పనిచేస్తున్న ఆవరణను కొత్త కాంగ్రెస్ బలాత్కారంగా ఆక్రమించుకోడం ప్రారంభించిన దని తెలియజేశారు. వారు పాత కాంగ్రెస్ ఎన్నికల పనిని తారుమారు చేయదలచారని, ఎన్నికల చిహ్నం పై కమిషన్ తీర్పు ఇచ్చిన తరువాతనే ఇది సంభవించినదని లేఖలో అన్నారు.

శ్రీ సేన్‌వర్మ సమాధానం ఇస్తూ ఎన్నికల చిహ్నాన్ని గురించి మాత్రమే కమిషన్ తన నిర్ణయం ప్రకటించినదని, ఇలాంటి సందర్భాలలో రాజకీయ పార్టీకి సంబంధించిన రెండు మూడు వర్గాల మధ్య ఏర్పడిన చీలికలతోగాని, వివాదంతోగాని కమిషన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని విస్పష్టం చేశారు. ఆస్తులను అక్రమంగా లేక బలాత్కారంగా ఆక్రమించుకుంటే చట్టరీత్యా కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

కమిషన్ తీర్పు ఇచ్చిన పిదప, రెండు పార్టీలు ఒకే పేరుతో ఎలా ఉంటాయని, ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన అన్నారు.

ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితి హెచ్చింపు

న్యూఢిల్లీ, జనవరి 16: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికయ్యే ఖర్చుపై గరిష్ఠ పరిమితిని రు. 25 వేల నుంచి రు. 35 వేలకు హెచ్చించ వలసిందిగా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

అయితే జమ్మూ—కాశ్మీర్‌కు ఈ పరిమితి రు. 25 వేలుగాను, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లకు ఈ పరిమితి రు. 15 వేలుగాను కొనసాగుతుంది.

అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థులకుకూడా ఎన్నికల ప్రచారానికయ్యే ఖర్చు పరిమితిని పెంచడం అవసరమని కమిషన్ సూచించింది. తమిళనాడులో ఈ పరిమితిని రు. 9 వేలనుంచి రు. 12 వేలకు, పశ్చిమ బెంగాల్‌లో రు. 7వేల నుంచి రు.10500కు హెచ్చించాలని కమిషన్ సూచించింది.

జీవనవ్యయం, హెచ్చిన దృష్ట్యా ఎలెక్షన్ కమిషన్ ఈ సిఫారసును చేసినట్లు తెలుస్తున్నది.

నిజామాబాద్‌లో కొత్త కాంగ్రెసు ప్రచారం

కాంగ్రెస్ భవనానికి ప్రారంభోత్సవం

నిజామాబాద్, జనవరి 16: నిజామాబాద్‌లో నూతనంగా నిర్మించిన కాంగ్రెసు భవనాన్ని జనవరి 15న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి ఎన్నికల కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. మధ్యంతర ఎన్నికలను ఎందుకు జరుపుతారో స్థూలంగా వివరిస్తూ ప్రసంగించారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేసిన సాహసోపేతమైన చర్యకు శ్రీ నరసారెడ్డి అభినందనలు తెలిపారు.

శ్రీమతి ఇందిరాగాంధి ప్రధానమంత్రి పదవిని విడిచిపెట్టడానికి ప్రతిపక్షాలు చేసినచర్యలను ఆయన వివరించారు. తెలంగాణా నాయకత్వ దోరణులను కూడా ఆయన ఖండించారు.

రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీ జె. వెంగళరావుకూడా ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెసు అభ్యర్థి శ్రీ రామ్‌గోపాల్‌రెడ్డిని ఎన్నుకోవడం ద్వారా ప్రధాన మంత్రి బలాన్ని శక్తివంతం గావించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఒక్క ఓటు, దేశంలోని భివిష్యత్ పురోగతికి ఓటు చేయడమే అవుతుందని మంత్రి శ్రీ వెంగళరావు అన్నారు. దేశంలో ఆర్థిక సమానతలు విలసిల్లడానికి ప్రధానమంత్రి ఈ చర్యను గైకొన్నదని ఆయన అన్నారు.

తొలుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె.వి. రెడ్డి స్వాగతంచెప్పారు. శ్రీకె.వి. గంగాధర్, శ్రీ టి. రంగారెడ్డి (ఎం. ఎల్. ఏ) శ్రీ కె.వి. శ్రీనివాసరావు, శ్రీ వహీద్‌అహ్మద్ బేగ్, శ్రీ గోపాలరావు, శ్రీకె.ఆర్.రాజారెడ్డి, శ్రీ ఎం. రామ్‌గోపాల్‌రెడ్డి, శ్రీ నాగనాథ్ తమ్మేశ్వర్ ప్రభృతులు మాట్లాడారు.

విమానప్రమాదంలో 10 మంది మృతి

ఓరియంట్, జనవరి 16: ఫ్రెంచి నౌకాదళ నెప్ట్యూన్ విమానం ఒకటి ఇక్కడకు సమీపానవున్న టాన్ బిహోయి విమాన స్థావరంవద్ద కూలిపోయి 10 మంది మృతిచెందారు.

నేపాల్ నిరసనకు భారత్ తిరస్కృతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఖాట్మండు, జనవరి 16: నేపాల్, భారత దేశాల సరిహద్దులలోని రక్సాల్ వద్ద భారతీయులు నేపాలీలపై దౌర్జన్యాలు చేసినట్లు ఆరోపిస్తూ నేపాల్ ప్రభుత్వం తెలియజేసిన నిరసనను భారత ప్రభుత్వం తిరస్కరించింది.

ఖాట్మండు లోని భారత రాయబార కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం భారత దేశం నుండి నేపాల్‌కు వెళుతున్న వస్తువులు భారతీయులను నేపాలీలు నిర్బంధించి వారిపై దౌర్జన్యం చేశారని, భారతీయులు దీనికి నిరసనగా ప్రదర్శనలు చేశారని తెలుస్తున్నది.

భారతీయ "గూండాలు" నేపాల్‌లో ప్రవేశించి నేపాలీలపై దౌర్జన్యాలు చేశారని, నేపాల్ భూభాగంలోని ఒక హోటల్‌ను తగులబెట్టారని నేపాలీ పత్రికలు ప్రకటించినాయి.

రష్యా రాయబారి ప్రకటన

నేపాల్, భారత దేశాల మధ్య వాణిజ్యం విషయమై భారత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నందుకు నేపాల్ లోని రష్యా రాయబారి విచారం వెల్లడించారని నేపాల్ అధికార వార్తా సంస్థ నిన్న ప్రకటించింది.

నేపాల్, భారత దేశాల వాణిజ్య వ్యవహారాలపై తన అభిప్రాయం వెల్లడించిన విదేశీ దౌత్యాధికారి ఈయన ఒక్కరే.

నేపాల్‌లోని వివిధ ప్రాంతాలలో భారత వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతున్నట్లు నేపాల్ పత్రికలు వార్తలు ప్రచురిస్తున్నాయి.

ముస్లింల విద్యాభివృద్ధికి రు 60 లక్షలు పైగా నిజాంనవాబు విరాళం

హైదరాబాద్, జనవరి 16: దేశంలోని ముస్లింల విద్యాభివృద్ధికి ఖర్చు చేయడానికి హైదరాబాద్ నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ నిన్న పురాని హవేలీ అనబడే తనఆస్తి నంతనూ, చౌమొహల్లాలో కొంత భాగాన్ని విరాళంగా ఇస్తూ ఒక ప్రకటన చేశారు. అందులో కొంత రొక్కం, రు. 60 లక్షలు పైగా విలువగల ఆస్తులూ వున్నాయి. ఇందుకు ఆయన అధ్యక్షుడుగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆస్తిలో కొంత భాగంతో ఒక విద్యా సంస్థను నెలకొల్పుతారు. మిగిలిన ది నగదు రూపంలో వుంచి దాని నిర్వహణకు ఉపయోగిస్తారు. నిజాం ఇందుకు లాంఛనంగా నిన్న విద్యాసంస్థకు రు 10 లక్షలు విరాళం ఇచ్చారు.

లెబనాన్ అంతటా సైనిక సన్నద్ధత

ఇజ్రేల్ దాడిజరిపిన దృష్ట్యా నౌకా, వైమానిక పదాతి బలాలకు హెచ్చరిక

బీరూట్, జనవరి 16 : ఇజ్రేలీ యుద్ధ నౌకలు, హెలీకాప్టర్లు, నిన్న పెద్దయెత్తున దాడి జరిపిన దృష్ట్యా, నేడు లెబనాన్ అంతటా సైనిక నౌకాదళాలు, పదాతిబలాలు, ఇజ్రేల్ దాడిని త్రిప్పికొట్టడానికి సన్నద్ధమై వేచి ఉన్నాయి.

పెద్దయెత్తున దాడి జరుపడానికి ఇజ్రేల్ వ్యూహం పన్నుతున్నట్లు రహస్యంగా సమాచారం అందిందనీ, ఏ క్షణంలో దాడి జరిగినా త్రిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉండవలసిందిగా సైన్యాన్ని హెచ్చరించడం జరిగిందనీ, సమాచార మంత్రి ఫువాద్ ట్వేని చెప్పారు.

బీరూట్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రక్షణ ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు.

నిన్న ఇజ్రేలీ జరిపిన దాడిపై లెబనాన్ మిత్రరాజ్య సమితికి ఫిర్యాదు చేసిందనీ, శ్రీ ట్వేని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని పరిశీలించడానికి భద్రతా మండలి సమావేశం కావాలని లెబనాన్ అభ్యర్థించేదీ, లేనిదీ ఇంకా తెలియలేదు.

లెబనాన్‌లో యుద్ధం

బీరూట్, జనవరి 16: దక్షిణ లెబనాన్ లోని పాలస్తీనాకమాండో స్థావరాలపై మొన్న రాత్రి ఇజ్రాయిల్ సైన్యాలు దాడి చేసిన నీ ఈ ఉదయంకూడా భీషణంగా యుద్ధం సాగుతున్నదనీ, పాలస్తీనా గెరిల్లా ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇజ్రాయిల్ సైన్యాలకు అపారనష్టం కలిగి వుందాలని, తమవారుముగ్గురుమాత్రం గాయపడ్డారనీ, కమాండోల ముఖ్య స్థావరానికి ఇజ్రాయిల్ సైన్యాలు చేరకుండా గెరిల్లా సైనికులు అడ్డు తగిలారని వీరు వివరించారు.

ఇజ్రాయెల్ సైనికులచే అరబ్ గెరిల్లా స్థావరం పేల్చివేత

టెల్‌అవీవ్, జనవరి 16: ఇజ్రాయెల్ సైనిక పటాల మొటి మొన్న రాత్రి లెబనాన్ భూభాగంలోనికి 25 మైళ్ల దూరం చొచ్చుకొని వెళ్లి, ఒక అరబ్ గెరిల్లా స్థావరాన్ని పేల్చివేసినట్లు సైనికదళ ప్రతినిధి ఒకరు నేడిక్కడ వెల్లడించారు.

ఇజ్రాయెల్ సైనికుల దాడిలో కనీసం 10 మంది గెరిల్లాలు మరణించారని, అనేకమంది గాయపడినారని ఆయన వివరించారు.

పాలస్తీనా గెరిల్లాలతో జోర్డాన్ ప్రభుత్వం సంధి

అమ్మాన్, జనవరి 16: యుద్ధంఇంతతో అంతమొందించుకొనేందుకు, జోర్డాన్ ప్రభుత్వం, పాలస్తీనా గెరిల్లాలమధ్య ఒప్పందం కుదిరింది.

మొన్నరాత్రి ట్యునీషియా దౌత్యాలయంలో ఉభయ పక్షాల ప్రతినిధులు అరబ్ ఉన్నతసంఘ ఆధ్వర్యంలో రెండవసారి సమావేశమై ఒప్పందం పై సంతకాలు చేశారు.

జోర్డాన్ ప్రధాని వాస్ఫీ టిల్, పాలస్తీనా విమోచన కేంద్ర సంఘ సభ్యుడు ఇబ్రహింబెకర్ అరబ్‌శాంతిసంఘ నాయకుడు అహ్మద్ అబ్దుల్ హమీద్ హిర్మీలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

సింగపూర్ సమీపంలో సోవియెట్ యుదనౌక

సింగపూర్, జనవరి 16: పెద్ద సోవియెట్ యుద్ధ నౌక ఒకటి నేడు సింగపూర్ సమీప జలాలలో కనిపించింది. ఈ నౌక పొడవు 689 అడుగులు. బరువు 19 వేల టన్నులు. సోవియెట్ యూనియన్ ఇటువంటి యుద్ధ నౌకలను 1968 నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతానికి పంపిస్తూ వున్నదని అయితే ఈ యుద్ధ నౌకలలో ఏదీ కూడా సింగపూర్ దీనికి ఇంత సమీపంగా ప్రయాణం చేయలేదు.

ఈ యుద్ధనౌకతో పాటు మరో విధ్వంసక నౌక కనిపించింది. ఇవి రెండు, మలేసియా, ఇండోనేసియా దేశాలమధ్య గల మలాకా జలసంధిగుండా ముందుకు పోయాయి. అయితే ఇవి సింగపూర్ సమీపంలో ఆగలేదు. హిందూ మహా సముద్రంలో సోవియెట్ యుద్ధనౌకల సంచలనం నానాటికీ అధికమవుతున్నదని బ్రిటిష్ ప్రధాని కామన్వెల్త్ సభ్య దేశాలను హెచ్చరించిన సందర్భంలోనే ఈ నౌక సింగపూర్ సమీపంలో కనిపించడం విశేషం!

బాంబులు విసరగా పుష్పకవిమానం దగ్ధం

జంషెడ్పూర్‌లో దుండగుల చర్య

జంషెడ్పూర్, జనవరి 16: జంషెడ్పూర్ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన పుష్పక విమానం నేటి ఉదయం సోనారి విమానాశ్రయంలో పూర్తిగా దగ్ధమైనట్లు అధికార రీత్యా తెలియవచ్చింది.

ఆరుగురు దుండగులు పిస్టల్స్, కత్తులు, బాంబులు ధరించి ఇంజనీరింగ్ సిబ్బందిని అటకాయించారని, తరువాత వారు విమానంపై బాంబులు విసరగా, విమానానికి నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైనదని ఫ్లయింగ్‌క్లబ్ ప్రతినిధి ఒకరు పత్రికలవారికి తెలియ జేశారు.

ఇంతవరకు ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు.

తేనీటివిందులో సైనికుల సరసన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, జనవరి 16: కంటోన్మెంట్ లోని హరబక్ష్ స్టేడియంలో రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి నిన్న సైనికులతో కలిసి తేనీరు సేవించారు.

రాష్ట్రపతి సైన్యాధిపతితో కలిసి టాపులేని కారులో స్టేడియంలో వెళ్తూ వుండగా, తమతో కలిసి తేనీరు సేవించవలసిందిగా ఒక సైనికుడు రాష్ట్రపతిని కోరిన మీదట ఆయన వారితో కలిసి తేనీరు తీసుకొన్నారు.

ఉభయ కాంగ్రెసుల మద్దతుదార్లమధ్య సంఘర్షణ

మలపురం, జనవరి 16 : ఇక్కడకు 30 కిలో మీటర్ల దూరంలోవున్న వాణియంబలం వద్ద నిన్న అర్ధరాత్రి ఉభయ కాంగ్రెసు పార్టీలకు చెందిన మద్దతు దారులు పరస్పరం సంఘర్షణకు దిగినట్లు ఇక్కడకు అందిన సమాచారం తెలుపుతున్నది.

పొన్నాని నుంచి వెంటనే ఒక పోలీసు దళాన్ని ఆ ప్రాంతానికి తరలించడం జరిగింది.

పార్టీ పతాకాన్ని తొలగించడం ఉభయ వర్గాలమధ్య సంఘర్షణకు ముఖ్య కారణంగా తెలుస్తున్నది.

కేంద్రపారానుండి శ్రీ ద్వివేది పోటీ

కటక్, జనవరి16: గత లోక్‌సభలో ప్రజా సోషలిస్టుపార్టీ నాయకుడైన శ్రీ సురేంద్రనాథ్ ద్వివేది, కటక్‌జిల్లాలోని కేంద్రపారా నియోజకవర్గంనుండి లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

పార్లమెంటరీ కమిటీ ఒరిస్సావిభాగం మొన్న సమావేశమై లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలకు నల్గురు అభ్యర్థుల పేర్లు ఆమోదించి కేంద్రసంఘ ఆమోదానికై పంపినది.

శ్రీద్వివేదితోపాటు, శ్రీయుతులు విశ్వనాథ్ పండిట్ (రాష్ట్రపార్టీ అధ్యక్షుడు) శ్రీ బాయ్‌ఖార్ దెహెరా, ఏను ంద్రకంటాల పేర్లను కూడా పార్టీ ఆమోదించింది.

సమితి నుండి చెన్నారెడ్డి రాజీనామాకై విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 16: గత బుధవారంనాడు తెలంగాణా విద్యార్థి మండలిలీడ్‌షిప్ కమిటీ సమావేశమై, తెలంగాణా ప్రజాసమితిక్ అధ్యక్ష పదవినుంచి డాక్టర్ చెన్నారెడ్డి రాజీనామా చేయాలని అభ్యర్థించినట్లు ఆ కమిటీ కన్వీనర్ శ్రీ సూర్జిత్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలియజేశారు.

యు.ఎ.ఆర్., రష్యా అధ్యక్షులచే ఆస్వాన్ డామ్‌కు ప్రారంభోత్సవం

ఆస్వాన్, జనవరి 16: యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌లో నైలునదిపై సోవియట్ రష్యా సహాయంతో నిర్మించిన బ్రహ్మాండమైన 'ఆస్వాన్' డాంకు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అన్వర్ సాదత్, సోవియట్ రష్యా అధ్యక్షుడు నికొలాయ్ పోడ్గోర్నీ నిన్న ప్రారంభోత్సవం చేశారు. ఈ డామ్ వలన యు. ఎ. ఆర్. లో లక్షలాది ఎకరాలకు వ్యవసాయ సౌకర్యాలు లభిస్తాయి.

డామ్ ముందు కట్టిన ఆకుపచ్చని రిబ్బన్‌ను ఉభయ దేశాల అధ్యక్షులు కత్తిరిస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పోడ్గోర్నీ అరబిక్ భాషలో యు. ఎ. ఆర్. అధ్యక్షుని అభినందించారు.

ఆస్వాన్ డామ్‌ను యు. ఎ. ఆర్. మాజీ అధ్యక్షుడైన గమాల్ అబ్దుల్ నాసర్‌కు అంకితం చేశారు. డామ్ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే, ఈ డామ్‌ను నాసర్‌కు అంకితం ఇస్తున్నట్లు లిఖించిన శిలా ఫలకాన్ని కూడా సాదత్ ఆవిష్కరించారు.

ఆస్వాన్ డామ్ నిర్మాణానికి సహాయం అందజేయుటానికి పాశ్చాత్య దేశాలు తిరస్కరించినాయి. అంతట, ఈ డామ్ నిర్మాణానికి తగిన నిధుల సేకరణకై నాసర్ 1956 లో సూయజ్ కాలువను జాతీయం చేశారు. ఆతర్వాత ఈ డామ్‌కు సోవియట్ రష్యా ఆర్థిక సాంకేతిక సహాయం అందజేసింది.

తెలంగాణా మృతవీరుల స్మారక దినోత్సవం

తెలంగాణా ప్రాంత విద్యార్థులచే పాటింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 16: తెలంగాణా ప్రాంతానికి చెందిన విద్యార్థులు నిన్న "లాంఛనంగా" "తెలంగాణా పోరాటదినం" "తెలంగాణా మృతవీరుల స్మారక దినోత్సవా"న్ని జరుపుకొన్నారు.

రెండేళ్ల క్రితం సరిగా యిదే రోజున విద్యార్థులు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఆందోళన ప్రారంభించారు.

జంటనగరాలలో పౌర జీవితం మామూలుగానే వున దని నగర పోలీసు కమిషనర్ శ్రీ అబ్దుస్‌సలామ్‌ఖాన్ అన్నారు.

జంటనగరాలలో దుకాణాలన్నింటిని తెరిచే వుంచారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజు "ట్రాఫిక్" మామూలుగానే సాగింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలను మూసివేశారు. నిషేధాజ్ఞల కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షల నిర్వాహణాధికారి "థియరీ" పరీక్షలను వాయిదా వేశారు.

ట్రూడో-ఉపనిషత్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, జనవరి 16 : ఆధునిక ప్రపంచంలో అన్నిచోట్ల విలయతాండవం చేస్తున్న హింసాకాండకు గల కారణాలు వివరించడానికిఇండియాలోపర్యటించిన పుదు కెనడా ప్రధాని శ్రీ పియరీ ఇలియట్ ట్రూడో ఉపనిషత్తును ఆవాహన చేశారు.

'ఈ దౌర్జన్యకాండ అంతా మనస్సులో నుండి జనించినదేనని అంటూ ఆయన — మానవుని శృంఖలాబద్ధం చేసేది, మానవునికి స్వేచ్ఛా విముక్తులు ప్రసాదించేదీ మనస్సేననీ, ఈ రెండు వేల సంవత్సరాల క్రితం మైత్రేయ ఉపనిషత్తులో ఆనాటి మహర్షులు అయిన ఋషులు వెల్లడించారు' అని అన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి శ్రీ ట్రూడో గౌరవార్థం ఇచ్చిన విందులో మాట్లాడుతూ ఆయన పై విధంగా అన్నారు. భారతీయ తత్వం వేదాంత భావాలను ఆయన కూలంకషంగా ఆకళింపు చేసుకుని పై ఉపనిషత్తును ఉటంకించారు.

సత్తెనపల్లి తాలూకా ఎన్. జి. ఓ. సంఘం

సత్తెనపల్లి, జనవరి 16: సత్తెనపల్లి తాలూకా ఎన్. జి. ఓ. సంఘం సర్వసభ్య సమావేశం డిసెంబరు 20 న శ్రీ కె. విశ్వనాథం అధ్యక్షతన జరిగింది. ఈ క్రిందివారు 1971 సంవత్సరానికి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: శ్రీ ఎం. రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు: శ్రీ కె. నారాయణరావు, కార్యదర్శి: శ్రీ గోళ్ళమూడి వసంతరావు, సంయుక్త కార్యదర్శులు: శ్రీ సి. రాధాకృష్ణమూర్తి, శ్రీ ఎ. సుబ్బారావు, శ్రీ వై. వి. ఎస్. పి. రామకృష్ణ, కోశాధికారి: శ్రీ పి. భోజిరెడ్డి. (మ. వి.)

శ్రీకాకుళంలో భాగవతార్‌కు సన్మానం

శ్రీకాకుళం, జనవరి16: శ్రీకాకుళం రుద్రకోటేశ్వరస్వామి దేవాలయంలో హరికథాగానం చేసిన శ్రీ అమ్ముల విశ్వనాథం భాగవతార్‌ను భక్తబృందం కొంతనిధిఇచ్చి సత్కరించారు.

సన్మానానికి కృతజ్ఞతలు తెలిపి జలరావు దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగానికి మహాసంప్రోక్షణ జరగాలని భక్తులు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేవాదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీ జి. వి. చలపతిరావు ప్రభుత్వ సహాయం కూడా లభించగలదని హామీ ఇచ్చారు.

ఏలూరు లోక్‌సభస్థానానికి జనసంఘ్ అభ్యర్థిగా శ్రీ గున్నేశ్వరరావు పోటీ

ఏలూరు, జనవరి 16: ఏలూరులోజనవరి 15వ తేదీన జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా జనసంఘ్ అత్యవసర సమావేశంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి జనసంఘ అభ్యర్థిగా తాడేపల్లి గూడెంకుచెందిన శ్రీచలంచర్ల గున్నేశ్వరరావును నిలబెట్టడానికి సమావేశం నిర్ణయించింది. వీరు తాడేపల్లి గూడెంలో ప్రముఖ వ్యాపారస్తులు, మున్సిపల్ ఆల్డర్‌మెన్‌కూడా. ఈఅత్యవసర సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శ్రీ మహావిష్ణు, జిల్లా కార్యదర్శి శ్రీ కె.ఎల్. నరసింహారావు, కార్యవర్గ సభ్యులు శ్రీ సోమంచి వరదరాజులు శ్రీ వింజమూరి వెంకటేశ్వర్లు హాజరైనారు. (మ. వి)

ఏలూరు రోటరీక్లబ్ సమావేశం

ఏలూరు, జనవరి12: ఏలూరు రోటరీ క్లబ్ సమావేశం శ్రీ కె. ఎస్. ఆర్. మూర్తి అధ్యక్షతన డిసెంబరు 29 న జరిగింది. శ్రీ గొల్లపూడి మారుతీరావు ఆంధ్రనాటక రంగం పరిణామం గురించి మాట్లాడారు. క్లబ్ ఉపాధ్యక్షుడు శ్రీ కె. శ్రీరామచంద్రమూర్తి ముఖ్య అతిధిని పరిచయంచేశారు. శ్రీ ఉమ్మా జనార్దనరావు శ్రీ మారుతీరావును దుశ్శాలువతో సన్మానించారు. శ్రీ విశ్వేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

సన్మానం

ఏలూరు రంగూన్ ఫోటో స్టూడియో యజమాని శ్రీ ఉప్పల సత్యనారాయణకు డిసెంబరు 26 న జిల్లా ఫోటోగ్రాఫ్ ఆర్టిస్టికల్ ఎంప్లాయీస్ యూనియన్‌వారు సన్మానంచేశారు. తొలుత వూరేగింపు జరిగింది. సభకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీ ఎస్. సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. శ్రీ జి. కోటయ్య స్వాగతం చెప్పారు. రాష్ట్ర చేనేత పరిశ్రమ శాఖమంత్రి శ్రీ అనగాని భగవంతరావు సభను ప్రారంభించి, మాట్లాడారు. శ్రీ మాలే వెంకట నారాయణ (ఎం. ఎల్. ఏ.), శ్రీ కాకి రామారావు ప్రభృతులు ఆశీర్వదించారు. పలుసంస్థలవారు సన్మానపత్రాలు సమర్పించారు. శ్రీ అద్దేపల్లి శ్రీరామమూర్తి వందన సమర్పణ చేశారు.

ఏలూరులో స్వామి వివేకానంద జన్మదినోత్సవం

ఏలూరు, జనవరి 16: స్థానిక విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యాన స్వామి వివేకానంద జన్మదినోత్సవం జనవరి14న యిక్కడ శ్రీపిన్నింటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. శ్రీ దినవహి వీరరాజు ప్రసంగించారు. శ్రీ రుద్రపాక విశ్వేశ్వర్‌శర్మ, శ్రీ సీమకుర్తి సుబ్బారావులు రు. 116, రు. 100 లను ఆంధ్రలో పర్యటించనున్న శ్రీ భగత్‌సింగ్ జీరాకు సమర్పించనున్న నిధికి విరాళంగా సమర్పించారు. శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తి పట్టణ యూనిట్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. తొలుత శ్రీ పిళ్లా రామారావు స్వాగతం చెప్పారు. (మ.వి.)

వేటపాలెంలో వర్డ్స్‌వర్త్ జయంతి

వేటపాలెం, జనవరి 16: ప్రముఖ ఆంగ్ల కవి విలియం వర్డ్స్‌వర్త్ ద్విశతజయంతి స్థానిక షేక్స్‌పియర్ క్లబ్ ఆధ్వర్యాన విజయవాడ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు శ్రీ పేరాల భరతశర్మ అధ్యక్షతన జరిగింది.

స్థానిక జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీ లొల్లా శ్రీరామమూర్తి, శ్రీ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి ప్రసంగించారు. శ్రీ వి. జి. కృష్ణ వరుద్యువారు రచనలు కొన్ని చదివారు. శ్రీ బి.వి.వి. రఘువేంద్రరావు వందన సమర్పణ చేశారు.

పాట్నాలో బ్రిటిష్ లైబరీపై బాంబులు: ఫర్నిచర్ విధ్వంసం

పాట్నా, జనవరి 16: నిన్న సాయంత్రం ఇక్కడ బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి చెందిన పఠనాలయంలో కొందరు బాంబులను విసిరారు. భవనంలోని కొంత భాగానికికూడా దుండగులు నిప్పుపెట్టారు. అయితే అగ్ని మాపకదళ సిబ్బంది వచ్చి వెంటనే మంటలను అదుపులోనికి తెచ్చారు.

ఈ సంఘటనలో ఎవరూ మరణించలేదని, అయితే కొన్ని పుస్తకాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయని పోలీసులు తెలియజేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు పాకిస్తాన్‌లో తీవ్ర వాదులచే ఒకని హత్య

కృష్ణనగర్, జనవరి 16: తూర్పు పాకిస్తాన్‌లోని ఖుల్నా కాలేజీలో గత మంగళవారం నాడు కొందరు "తీవ్రవాదులు" బాంబులు విసరిన సంఘటనలో ఒక వ్యక్తి మరణించినట్లు ఢాకా దినపత్రిక "సంగ్బాద్" నిన్న ప్రకటించింది.

కాలేజీ యూనియన్‌కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తీవ్రవాదులు బాంబులు విసరినట్లు ఆ దినపత్రిక తెలియజేసింది.

శుభాకాంక్షలు

వెంకటేశ్వర స్టోన్ క్రషర్ కంపెనీ, ఇబ్రహీంపట్నం.

యజమానులు శ్రీ మేడపాటి అమ్మిరెడ్డి గారు సంక్రాంతికి కంపెనీ కార్మికులు 350 మందికి శ్రీ నల్లి నరసింహారెడ్డిగారి ఆధ్వర్యమున వస్త్రదానం జరిపిన సందర్భమున మా శుభాకాంక్షలు.

ఇట్లు,
వి. పెరుమాళ్ళ నాయుడు కంపెనీ,
Bone Mill, Kondapalli.

తొయ్యాన్

తగ్గిపోవు శోభతో బలముగలిగి జీవితము ననుభవించుటకు ఒక నెలకు సరిపోవు మాత్రలు రు. 13—50 తపాలా ఖర్చులు ప్రత్యేకము.

తొయ్యాన్ లేబరేటరీస్
334, తంబుచెట్టివీధి,
మద్రాసు—1.

వాయిదాలపై ట్రాన్సిస్టర్

ఫిలిప్స్ నేషనల్ 3 బాండ్ ఆల్ ఎలక్ట్రా పోర్టబుల్ ట్రాన్సిస్టర్ (గ్యారంటీ సహా) నెలకు రు. 5—వాయిదా చొ॥న. 165 ప్రతి గ్రామానికి, పట్టణానికి పంపబడగలదు.
KANGO SALES CO.
(15) MOTI BAGH SARAI ROHILLA, DELHI-7

పండిత డి. గోపాలాచార్యులువారి
జీవామృతం
ఆరోగ్యమునకు-బలమునకు
అరుణ
స్త్రీల ఆరోగ్యానికి
బాలపాల
బిడ్డల బలమునకు
రక్తశోధక
రక్తశుద్ధికి
చ్యవనప్రాశన
బలమునకు
ఆయుర్వేదాశ్రమ ఫార్మసీ లిమిటెడ్ - మద్రాసు-17.

ఉచితము! ఉచితము!

తెల్లమచ్చలు

అన్నిరకాల మచ్చలను, ఏరుపురంగునుమాన్పు ప్రఖ్యాత "SOMRAJI" మందు అయిదు రోజులలో మాన్పును. త్వరలోనే చర్మము మామూలురంగను పొందుచున్న ప్రచారమునకు ఒకసీసామందు ఉచితముగా పంపబడును. వెంటనే వ్రాయండి. వివరాలకు
Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.



అదృష్టం ఎవరినైనా ఒక్కసారే వరిస్తుంది
ఈసారి మిమ్మల్ని వరిస్తుందేమో ఎవరు చెప్పగలరు?
మీ లకీ టిక్కెట్టును నేడే కొనండి!

రాజస్థాన్ స్టేట్ లాటరీస్

మొదటి బహుమతి
రు. 2,50,000
(అన్ని సీరీస్‌కు ఉమ్మడి)

రెండవ బహుమతి: రు. 50,000
స్పెషల్ బహుమతి: రు. 50,000

మొత్తం 2296 రొఖపు బహుమతులు

మరియు అదే టిక్కెట్టుతో రోజా బహుమతులు 7. వివరాలు.
రోజా 1. బహుమతి రు 1,000
రోజా 4 బహుమతులు ఒక్కొక్కటి రు. 500
రోజా 20 బహుమతులు ఒక్కొక్కటి రు. 50

స్పెషల్ వీక్లీ బహుమతి రు 5,000
18వ డ్రా టిక్కెట్లు అప్పుడే అమ్మబడుతున్నాయి.

18 వ డ్రా 10-2-1971
టిక్కెటు రు. 1

డైరెక్టర్: స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్ రాజస్థాన్, జైపూర్.
టిక్కెట్లు ఈ క్రింది ఏజంట్ల వద్దకూడా దొరకును.
1. మెసర్స్ శ్రీ లక్ష్మీ ఏజన్సీ, 5—4—435/6, స్టేషన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ (ఏ. పి.)
2. మెసర్స్ రాయల్ స్పెషల్ డిస్ట్రిబ్యూటర్, హైదరాబాద్.
3. మెసర్స్ జై లక్ష్మి ఏజన్సీ, గాంధీనగర్, విజయవాడ.

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దినపత్రిక

భలేగా వుంటాయి మీ పాదాలకు...
రెండు రంగుల సొగసు సొంపులు

శాండక్ పపియా రెండు రంగుల్లో పురిపెట్టి అల్లిన క్రొత్త రకం పట్టీలున్న శాండల్స్, నేటి మీ అభిరుచులకు ప్రతిబింబం. కెమిలాన్‌తో చేసారు గనుక ఆకారం చెక్కుచెదరదు. మెరుస్తూ క్రొత్తవాటిలా చాలాకాలం వుంటాయి. శ్రమ లేకుండా యిట్టే తుడుచుకొని తొడుక్కోవచ్చును.

శాండక్* పపియా కెమిలాన్*
సైజు 2-6
వెల 10.25
అనేక రంగులో రకరకాలున్నాయి

* రిజిష్టర్డ్ ట్రేడ్ మార్కులు

Bata

ఆర్. టి. సి. ఉద్యోగులకు కనీసావసర వేతనాలు కోరుతూ మహాసభ తీర్మానాలు

విజయవాడ, జనవరి 16 : దేశంలో ఇటీవల కుదిరిన వేతనాల ఒప్పందాల ననుసరించి ఆర్. టి. సి. ఉద్యోగులకు కనీసావసర ప్రాతిపదికపై వేతనాలు నిర్ణయించాలని కోరుతూ నిన్నటితో ఇక్కడ సమావేశమైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల యూనియన్ 14 వ వార్షిక మహాసభ తీర్మానించింది. ప్రస్తుతం ఆ సంస్థ ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు కొన్ని సంవత్సరాల క్రిందట నిర్ణయించినవని, ప్రస్తుత అవసరాలకు అవి ఏ మాత్రం సరిపడటంలేదని ఇంజనీరింగ్, ఉద్యోగులకు పరిశ్రమల ఉద్యోగులతో పోల్చిచూస్తే చాలా తక్కువగా వున్నవని సమావేశం పేర్కొన్నది. హయ్యర్, టెక్నికల్ విద్యనుకూడా చేర్చి ఉద్యోగులకు విద్యా సదుపాయాలను మెరుగు పర్చాలని ఈ స్కీములో ఉన్న నిబంధనలను సడలించాలని కోరారు. మూలవేతనాలతో కరువుభత్యాన్ని చేర్చాలని, ఇంటి అద్దె అలవెన్సును, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు, ట్రావెలింగ్ అలవెన్సులను సవరించాలని సెలెక్షన్ గ్రేడు ఉద్యోగులను ఏర్పాటు చేయాలని కూడా కోరారు. జాతీయం చేయబడిన బస్సురూట్ల విషయంలో ప్రయివేటు ఆపరేటర్ల సౌకర్యం చేసుకుంటున్నందుకు ఆందోళన వెలిబుచ్చుతూ దీనివల్ల ఆర్. టి. సి. ఆదాయానికి నష్టం కలుగుతున్నదన్నారు. జాతీయం చేయబడిన బస్సురూట్లలో ప్రయివేటు ఆపరేటరులకు ఇచ్చిన పర్మిట్లను వారు దుర్వినియోగ పరుస్తున్నారని ఆర్. టి. సి. ఒంటు తీసుకోవాల్సిన ప్రయాణీకులు ప్రయివేటు ఆపరేటర్ల టెంపోలు, టూరిస్టు కారుల ఆపరేటర్లు తీసుకువెళ్లి ఆర్. టి. సి. కి నష్టం కలుగజేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయమై గట్టి చర్య గైకొనాలన్నారు రాష్ట్రంలోని రోడ్డు మరమ్మత్తు చేసి, సక్రమంగా ఉండేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ వాహనాలపై వచ్చే పన్నును రోడ్లు మెరుగు పర్చడానికి, ఆర్. టి. సి. నిధులు వృద్ధి చేయడానికి, బస్సుల సంఖ్యను పెంచడానికి వినియోగించాలన్నారు.

న్యాయమైన కోర్కెల సాధనకు కార్మిక వ్యతిరేక విధానాలు ఎదుర్కొనాలి

శ్రీ మిరాజ్‌కర్ విజ్ఞప్తి

విజయవాడ, జనవరి 16 : భారత దేశంలో ట్రేడ్‌యూనియన్ ఉద్యమంలో చీలిక తీసుకువచ్చినందుకు కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)ను అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఎస్. మిరాజ్‌కర్ నిన్న ఇక్కడ విమర్శించారు. రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కరుల జాతీయ సమాఖ్య ప్రారంభ సభను ప్రారంభిస్తూ ఏ కమ్యూనిస్టు అయినప్పటికీ కార్మిక వర్గానికి ఏకం చేయాలనుకుంటారని, అందుకు వ్యతిరేకంగా పనిచేసే వారిని కమ్యూనిస్టులు అనిపించుకునే హక్కు లేదని శ్రీ మిరాజ్‌కర్ అన్నారు. పి. పి. ఎం., పాత కాంగ్రెసు, స్వతంత్రపార్టీ, జనసంఘం ల కూటమి సంఘటనకు పి. పి. ఐ. ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నదని వారికి వేరే ఉమ్మడి కార్యక్రమం ఏదీ లేదని చెప్పారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కొని పోరాడకపోతే న్యాయమైన కోర్కెలను సాధించుకోవడం కష్టమని అందుకు కార్మికులు సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు.

సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ రాజబహదూర్ గౌర్ దేశంలో రాజకీయ వాతావరణంలో మార్పులు రావడానికి, మధ్యంతర ఎన్నికలు జరగడానికి కార్మిక వర్గమే ప్రధానంగా కారణమన్నారు. ఈ సభకు కాంగ్రెస్ సి.ఐ.టి.యు గెలుచుకుని కష్టాలను ఐక్యంగా ఎదిరించి ట్రేడ్‌యూనియన్ ఉభయుల లక్ష్యాలను సాధించవలసిన అవసరం ఉందని ఆయన వర్కరులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో వున్న రోడ్డు రవాణా పరిశ్రమకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు అన్ని రాష్ట్రాలనుండి ఈ సభలో పాల్గొన్నారు.

నగల అపహరణ నేరంపై శిక్ష

రేపల్లె, జనవరి 16 : రేపల్లె ఏ. ఎస్. ఎం. శ్రీ ఎస్. రామప్రసాద్, శ్రీ కేసన రామస్వామి ఇండ్లలో రు. 3800 లు విలువగల నగలు పోయిన సందర్భంలో స్థానిక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఐ. ఎల్. నారాయణ స్వామి తో పాటు రాచబత్తుల రామస్వామిని పట్టుకుని పెట్టిన కేసులను స్థానిక అడిషనల్ జిల్లా మొదటితరగతి మేజిస్ట్రేట్ శ్రీ ఎం. వి. రాధాకృష్ణయ్య జనవరి 8 న విచారించి, రెండు కేసులకు వేరువేరుగా ఒక్కొక్క సంవత్సరం కఠిన శిక్షను విధిస్తూ తీర్పుచెప్పారు. ఈ శిక్షను ఒకేకాలంలో అనుభవించాలని ఆయన తీర్పులో పేర్కొన్నారు. (మ. వి.)

విజయవాడ నాటు పొగాకు వర్తకసంఘం

విజయవాడ, జనవరి 16: విజయవాడ నాటు పొగాకు వర్తకుల సంఘం సర్వసభ్య సమావేశం జనవరి 10న జరిగింది. నూతన సంవత్సరానికి అధ్యక్షులుగా శ్రీ గూడూరు నాగయ్య, ఉపాధ్యక్షులుగా శ్రీ కొత్త మాసు అన్నపూర్ణయ్య, కార్యదర్శిగా శ్రీ కృష్ణంశెట్టి నరసింహం, సహాయ కార్యదర్శిగా శ్రీ అకిరి రామారావు, కోశాధికారిగా శ్రీ కుందా సత్యనారాయణగార్లు ఎన్నికైనారు. మరి 20 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనారు.

మానవాభ్యున్నతికి సాధువులు కృషిచేయాలి

రాజమండ్రి సభలో పలువురి అభిభాషణ

రాజమండ్రి, జనవరి 16 : నైతికంగాను, ఆధ్యాత్మికంగాను మానవుల అభివృద్ధి చెందడానికి సాధువులు, సన్యాసులు, యోగులు కృషి చేయాలని అఖిలాంధ్ర సాధు పరిషత్ ఆరవ మహాసభలను ప్రారంభిస్తూ రాజమండ్రి రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీ నాగేశానందజీ మహరాజ అభిభాషించారు. మానవులు నైతికంగా పతనం కాకుండా, ఆ వ్యక్తికోన్నతిని చెందడానికి, ఉద్ధారా ఆధ్యాత్మిక సమైక్య సాధనకు సాధువులు కృషి చేయాలని ఆయన అన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి, బీదవారికి తోడ్పడే ఒక కార్యక్రమాన్ని సాధువుల మహాసభ రూపొందించగలదనే ఆశాభావాన్ని ఆయన వెల్లడించారు. స్వామి నిత్యానందగిరి సభకు అధ్యక్షత వహిస్తూ ప్రతిచోటా పెరిగి పోతున్న అశాంతి, స్వార్థపరత్వం, అరాచకత్వాల పట్ల తమ ఆందోళన ప్రకటించారు. శ్రీ మాతా విరంజనానందగిరి ప్రతినిధులను పరిచయం చేశారు. శ్రీ ముత్తంగి అయ్యన్నయుడు స్వాగతం చెప్పారు. స్వామి అనుభవానంద, స్వామి విద్యాశంకర భారతి, సావిత్రి నిర్మలానంద ప్రసంగిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చింతన, సౌభాగ్యం తగ్గిపోతున్నాయని తమ విచారాన్ని ప్రకటించారు. (మ. వి.)

సాధువులకు సౌకర్యాలు

రాజమండ్రి, జనవరి 16 : రాజకీయ ప్రమేయంగల ఆందోళనలకు ఉద్యమాలకు దూరంగా వుండాలని సాధువులను కోరుతూ ఇక్కడ జరిగిన అఖిలాంధ్ర సాధు పరిషత్తు ఆరవ వార్షిక మహాసభ తీర్మానించింది.

ఆధ్యాత్మిక సాధనకు సాధువులకూ, సన్యాసులకు మఠాలలోనూ, ఆశ్రమాలలోనూ దేవాలయాలలోనూ సౌకర్యాలు కలుగ జేయాలని ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.

శ్రీ రామకృష్ణానందస్వామి అధ్యక్షత వహించారు. పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మచిలీపట్నంకు చెందిన గాయత్రీ పీఠాధిపతి విద్యాశంకర భారతి గౌరవ అధ్యక్షులుగాను, శ్రీ రామకృష్ణానంద (గాంధి క్షేత్రం) అధ్యక్షులు గాను ఎన్నికైనారు.

రోడ్ల అభివృద్ధికి అదనపు నిధులు

మంత్రి లక్ష్మీనరసయ్య ప్రకటన

భద్రాచలం, జనవరి 16 : భద్రాచలం డివిజనులోని ప్రధాన రహదార్లు అధ్వాన్నంగా వున్నాయని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి డాక్టర్ ఎం. ఎస్. లక్ష్మీనరసయ్య ఇక్కడ అన్నారు.

రహదార్ల నిర్వహణకు అదనపు నిధులు మంజూరు చేయవలసిందిగా తాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావును కోర్నానని ఆయన అన్నారు.

డాక్టర్ లక్ష్మీనర్సయ్య తెలుగు బస్‌సర్వీస్ ఎక్స్‌టెన్షన్ సందర్భంగా చెర్ల వెళ్లారు. బస్ సర్వీసులను మెరుగుపరచడానికి ఎల్. ఐ. సి. నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక కోటి రూపాయలు చొప్పున రుణం తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించినదని మంత్రి అన్నారు.

దక్షిణ ప్రాంతీయ పశు, కోళ్ల ప్రదర్శనం

జనవరి 31 న ప్రారంభం

కాకినాడ, జనవరి 16 : కాకినాడలో ఇదివరలో వాయిదా పడిన దక్షిణ ప్రాంతీయ పశువుల, కోళ్ల ప్రదర్శనం ఈ నెల 31 తేదీ నుండి ఫిబ్రవరి 4 వ తేదీ వరకు కాకినాడ వైద్య కళాశాలకు ఎదురుగానున్న ఆవరణలో జరుగనున్నదని జిల్లా వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఎ. వై. కృష్ణ తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తమిళనాడు, మైసూరు, కేరళ, పాండిచేరి రాష్ట్రాలనుండి మొత్తం 500 పైచిలుకు ఉత్తమజాతి పశువులు ఈ ప్రదర్శనకు వస్తాయని ఆయన చెప్పారు. బరువులాగు పోటీలు, పాల పోటీలు, ఎడ్ల పందాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయని, ఈ అయిదు రోజులు వినోద ప్రదర్శనాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

ఆహార కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆంధ్రశాఖ కార్యవర్గం

తాడేపల్లిగూడెం, జనవరి 16 : ఆహార కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆంధ్రశాఖకు అధ్యక్షుడుగా శ్రీ పి. ఎల్. నరసరాజు (తాడేపల్లిగూడెం) ఎన్నికైనారు. ఈ దిగువ వారితో కార్యనిర్వాహకవర్గం ఏర్పడింది. శ్రీ కె. ఎస్. ఆర్. మూర్తి : ఉపాధ్యక్షుడు, శ్రీ తహీర్ హుస్సేన్ : కార్యదర్శి, శ్రీయుతులు కె. వి. బి. ఎ. శాస్త్రి, పి. లక్ష్మీకాంతం, సంయుక్త కార్యదర్శులు, శ్రీ డి. పి. శర్మ : కోశాధికారి. (మ. వి.)

శ్రీ గుమ్మడిదల మృతికి ఆంధ్రపీఠ విద్యాగోష్ఠి కార్యదర్శి సంతాపం

చీరాల, జనవరి 16: గోష్ఠి అధ్యక్షులు శ్రీ గుమ్మిడిదల వెంకట సుబ్బారావు మృతికి చీరాల ఆంధ్రపీఠ విద్యాగోష్ఠి కార్యదర్శి శ్రీ ఆర్. దేవేంద్రనాథం గాఢసంతాపం వ్యక్తపరిచారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బోధనలను వ్యాప్తం చేయడానికి శ్రీ సుబ్బారావు తమ జీవితాన్ని అంకితం చేశారని, శ్రీ సుబ్బారావు మిగిల్చిపోయిన కార్యక్రమాన్ని ఇకమీదట కొనసాగించాలని శ్రీ దేవేంద్రనాథం ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగునాడు

ఒంగోలు

అద్దంకి తాలూకా కొర్రపాడు సమితిలో అంతర్జాతీయ విద్యా సంవత్సర సందర్భంలో కొర్రపాడు సమితి కార్యాలయంలో జరిగిన గోష్ఠికి శ్రీ మారెడ్డి రామచంద్రారెడ్డి (సమితి అధ్యక్షులు) అధ్యక్షత వహించారు. శ్రీ సి. యస్. వెంకటాచలపతి (బి. డి. ఒ) 40 మంది ఉపాధ్యాయులు ఈ గోష్ఠిలో పాల్గొన్నారు. సమితి మహాజన స్టాండింగ్ కమిటీ సమావేశములో ప్రతి గ్రామములోను చందాలు వసూలుచేసి పిల్లల దేహదార్ఢ్యమునకు ఖర్చుపెట్టుటకు నిర్ణయించారు.

శ్రీయుతులు మొక్కపాటి వాసుదేవశర్మ (సమితి సభ్యులు) జన్ రఘురామయ్య, (ఎక్స్టెన్షన్ ఆఫీసరు) సి. బాలసుందరం (డిప్యూటీ స్కూళ్ల యిన్స్‌పెక్టరు) గరలు ప్రసంగించారు.

•

ఒంగోలు జిల్లా కందుకూరు తాలూకా కందుకూరు కళాశాల ఆవరణలో 28 వ తేదీ జరిగిన బహిరంగసభలో శ్రీ టి. రంగారెడ్డి (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ యిన్‌స్ట్రక్షన్) ప్రసంగించారు. స్వరాష్ట్ర మేర్పడినప్పటినుండి విద్యారంగంలో జరిగిన కృషిని, అభివృద్ధిని ఆయన వివరించారు. విద్యార్థులు తాము నేర్చిన విద్యతో జీవితములోని అన్నిరకముల సవాళ్లను ఎదుర్కొని జీవితము సుఖమయము గా చేసుకొనవలెనని ఆయన అన్నారు. శ్రీ టి. కె. కృష్ణస్వామి (ప్రిన్సిపల్) అధ్యక్షత వహించారు. జనాబ్ రఫీఉద్దీన్ అహమ్మద్ (వైస్ ప్రిన్సిపల్) వందన సమర్పణ చేశారు.

అన్నవరం

అన్నవరం పంచాయితీ సమితి కె.ఇ.చిన్నయ్య పాలెం గ్రామములో హరిజన దినోత్సవం జరుపబడినది.

శ్రీ ఇ. వాగన్నదొర గ్రామ సర్పంచ్ సమావేశమునకు అధ్యక్షత వహించారు. ఆరోగ్యకరమైన పిల్లలకు, శుభ్రముగానుంచిన ఇండ్లకు మరియు ఆటలలో గెలుపొందిన హరిజన బాల బాలికలకు బహుమతులు యివ్వబడినవి.

పాలకొల్లు

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ కో-ఆపరేటివ్ లాండ్ మార్ట్‌గేజి బ్యాంక్ ఎన్నికలలో శ్రీ కూనపరెడ్డి వీర రఘువేంద్రరావు అధ్యక్షులుగా, శ్రీ పెన్మెత్స వెంకట నర్సింహరాజు ఉపాధ్యక్షులుగా, శ్రీ మల్లిపల్లి సిరిభోగరాజు సుబ్బారావు కోశాధికారిగా, శ్రీయుతులు బండి కృష్ణారావు, గుడిమెట్ల గోపాలరెడ్డి, సత్తి సత్యనారాయణరెడ్డి, గరపాటి అచ్యుతరామన్న, కె. యస్. యస్. యల్. ఆర్. వి. యల్. యస్. గోపాలరాజు, ఆకుల శ్రీరామమూర్తి డైరెక్టర్లుగా ఎన్నికైనారు.

విజయవాడ

బాపూజీ బాల సమాజ ఆధ్వర్యంలో విజయవాడలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించబడినవి. పిల్ల ప్రాజెక్టు అసిస్టెంట్ కమీషనరు శ్రీ వాసిరెడ్డి నారాయణరావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంలో జరిగిన నాటకపోటీలలో కుమారి మైత్రికి ప్రథమ బహుమతి, కుమారి శైలజకు ద్వితీయ బహుమతి లభించినవి. ప్రఖ్యాత రచయిత్రులు శ్రీమతులు వాసిరెడ్డి కాశీరత్నం, ఆకెళ్ల అన్నపూర్ణ, వి. సరోజినీదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తొలుత భండారు శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

ఆకివీడు

ఆకివీడు రూరల్‌బ్యాంక్ కార్యవర్గ సభ్యులుగా శ్రీ చెలంకూరి చల్లయ్య (ప్రెసిడెంట్) శ్రీ ముత్యాల రామ అవతారం (వైస్ ప్రెసిడెంట్), శ్రీయుతులు మోరా కుటుంబరెడ్డి, మోటుపల్లి వెంకటరత్నం, నంద్యాల వెంకటేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, పోతరాజు సత్యనారాయణమూర్తి, కనూరి నాగేశ్వరరావు, కాకరపర్తి సోమరాజు, కమ్మెల నారాయణస్వామి (డైరెక్టర్లుగా) ఎన్నికైనారు. శ్రీ యస్. కోటిలింగం ఎన్నికలను నిర్వహించారు. (మ. వి.)

రాష్ట్ర ప్రణాళికకు కేటాయింపులు

రు 420 కోట్లు చాలదని ఉపముఖ్యమంత్రి వివరణ

కర్నూలు, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ చతుర్థ పంచవర్ష ప్రణాళికకు పెట్టుబడి గరిష్ఠ పరిమితి రు 420 కోట్లు వుండాలని ప్రణాళికా కమిషన్ చేసిన సూచన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదనీయంగా లేదని ఉపముఖ్యమంత్రి శ్రీ జె.వి. నరసింగరావు నేడు చెప్పారు. స్పిల్ఓవర్ పథకాలకు వ్యయం అత్యధికంగా వుందని, రు 530 కోట్లు పెట్టుబడిని కేంద్రం ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల చేస్తున్నదని ఆయన విలేఖరులతో చెప్పారు.

రాష్ట్రంలో బీదవారికి పంచిపెట్టిన బంజరు భూములలో 9,20,000 హెక్టార్లను బాగుచేయుటానికి రు 10 కోట్లు ఖర్చు చేయగలమని శ్రీ రావు చెప్పారు.

కైలాసపతి దేవాలయములో సంక్రాంతి ఉత్సవాలు

విశాఖపట్నం, జనవరి 16: కైలాసపురం లోని కైలాసపతి దేవాలయంలో మూడు రోజులు సంక్రాంతి ఉత్సవాలు జరిగాయి. దేవాలయం గెస్టుహవుస్‌కు డాక్ లేబర్‌బోర్డు డిప్యూటీ చైర్మన్‌గావున్న శ్రీ డి. పండా ప్రారంభోత్సవం చేశారు. శ్రీ పండా నేడు మద్రాసులో డాక్ లేబర్‌బోర్డు డిప్యూటీ చైర్మన్‌గా పదవిని స్వీకరించడానికి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. రైలు స్టేషన్ వద్ద ఆయనకు అనేకమంది అధికారులు, సిబ్బంది, కార్మికులు వీడ్కోలు ఇచ్చారు.

లయన్సుక్లబ్ ప్రాజెక్టు నిధికి నృత్య ప్రదర్శన

భీమవరం, జనవరి 16 : భీమవరం లయన్సు క్లబ్ ప్రాజెక్టు నిధికి కుమారి విజయశ్రీ జనవరి 3 న ఇచ్చిన నృత్య ప్రదర్శన ద్వారా రు. 20 వేలు లభించాయి.

డాక్టర్ విశ్వనాథరాజు కళాకారులు విజయశ్రీ భానుమతిలను పరిచయంచేశారు.

అంతకుముందు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎం. వరహాలరాజు ప్రసంగించారు. శ్రీ ఎం. రామలింగరాజు అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీ శేషాచలం నివేదిక చదివారు.

• • •

భీమవరం రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడుగా శ్రీ కురుకూటి సత్యనారాయణమూర్తి, కార్యదర్శిగా శ్రీ బి. శ్రీరామరాజు, కోశాధికారిగా శ్రీ బోనెం వెంకటసుబ్బారావు ఎన్నికైనారు.

సిర్పూర్ పేపరుమిల్లు కార్మికుల సమ్మె విరమణ

కొత్తగూడెం, జనవరి 16 : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి ఇచ్చిన సలహాపై డిసెంబర్ 15 వ తేదీ నుండి సమ్మె చేస్తున్న సిర్పూర్ పేపర్‌మిల్లు కార్మికులు జనవరి 10 న తమ సమ్మెను విరమించారు. జనవరి 12 వ తేదీన మంత్రి శ్రీ సంజీవరెడ్డి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లి, అక్కడ వర్కర్ల ప్రతినిధులతోనూ, మిల్లు యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరపగలరని, కార్మికుల కనీస కోర్కెలను పరిశీలించగలరని తెలుస్తున్నది. (మ. వి.)

సాంఘిక నాటక పోటీలు

చోడవరం, జనవరి 16 : విశాఖ జిల్లా చోడవరంలో స్థానిక శ్రీ బలరామ నాటక పరిషత్ వారిచే ఏప్రిల్ 1 నుండి 10 తేదీ వరకు తృతీయ సాంఘిక నాటక పోటీలు రాష్ట్రస్థాయిలో నిర్వహించ బడును. ఉత్తమ ప్రథమ ద్వితీయ ప్రదర్శనలకు వరుసగా రూ. 300, రు. 200 లు, నగదు బహుమతులు ఇస్తారు. దరఖాస్తులు 1971 ఫిబ్రవరి 15 లోగా తమకు చేరాలని దరఖాస్తులు, యితర వివరములకు తమ పేరిట వ్రాయవచ్చునని, కార్యదర్శి శ్రీ ఎస్. కేశవాచార్య తెలియజేస్తున్నారు.

భద్రాచలం భూమితనఖా బ్యాంకు కార్యవర్గం

భద్రాచలం, జనవరి 16 : భద్రాచలంలో భూమి తనఖాబ్యాంకునకు జరిగిన ఎన్నికలలో శ్రీ వేగేశ సత్యనారాయణరాజు అధ్యక్షుడుగానూ, శ్రీ కాసిన్ని పుల్లయ్య ఉపాధ్యక్షుడుగాను, శ్రీ గొద్దె వెంకట్రావు కోశాధికారిగాను ఎన్నికయ్యారు.

మాజీ అధ్యక్షుడు శ్రీ రాజబాబు వర్గానికి చెందిన కార్యవర్గం ఎన్నికయింది.

రేపల్లెలో ఎన్. టి. ఆర్. కల్చరల్ అసోసియేషన్

రేపల్లె, జనవరి 16:రేపల్లె రైలుపేటలో ఎన్.టి.ఆర్. కల్చరల్ అసోసియేషన్‌కు మున్సిపల్ చైర్మన్ డాక్టరు మైనేని సీతారామయ్య యిటీవల ప్రారంభోత్సవం చేశారు. శ్రీ ఎస్. రంగనాయకులు స్వాగతం చెప్పారు. శ్రీ కాండూరి సీతారామయ్య, చైర్మన్ శ్రీ సీతారామయ్య మాట్లాడారు. శ్రీ బి. రమేష్ చంద్రబాబు వందన సమర్పణ చేశారు.

• • •

రేపల్లె కేంద్రం ఉర్దూ పాఠశాలల ఉపాధ్యాయులు 21 మంది శ్రీ ఎస్.ఎ. ఖాదర్‌వలీ అధ్యక్షతన యిటీవల సమావేశమై కార్యదర్శిగా రేపల్లె 4వ వార్డు స్కూలు ఉపాధ్యాయుడు శ్రీ షేక్ మహబూబ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. (మ.వి)

మధిర సమితి బడ్జెట్ ఆమోదం

మధిర, జనవరి 16: మధిర పంచాయితీ సమితి సర్వసభ్య సమావేశం సమితి అధ్యక్షుడు శ్రీ బి. మధుసూదనరావు అధ్యక్షతన ఇటీవల జరిగింది. 1970—71 సంవత్సరం సవరణ బడ్జెట్‌ను, 1971—72 సంవత్సరం బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో విద్యకు రు. 8.36 లక్షలు, సాంఘిక సంక్షేమానికి రు. 1.65 లక్షలు, ఆరోగ్యానికి రు.1.94 లక్షలు, సమాజాభివృద్ధికి రు. 1.94 లక్షలు కేటాయించబడ్డాయి. (మ. వి)

స్టేట్‌బ్యాంక్ స్టాఫ్ సంఘం నందిగామశాఖ

నందిగామ, జనవరి 16: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ (హైదరాబాద్ సర్కిల్) నందిగామశాఖ వార్షిక సమావేశం జనవరి 9 వ తేదీన ప్రాంతీయ కార్యదర్శి శ్రీ ఎం. వి. ఎల్. నరసింహారావు అధ్యక్షతన జరిగింది. శ్రీయుతులు ఎస్. వి. ఎస్. మూర్తి కార్యదర్శిగాను, ఎం. వి. ఆర్. శాస్త్రి సహాయకార్యదర్శిగాను, జి. వెంకటేశ్వరరావు కోశాధికారిగాను, కె. భాస్కరరావు సహాయ కోశాధికారిగాను, సయ్యద్ దావూదు కార్యవర్గ సభ్యుడుగాను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. (మ. వి)

1970లో వెయ్యి గ్రామాలకువిద్యుచ్ఛక్తి

భద్రాచలంలో శ్రీ కృష్ణస్వామి ప్రకటన

భద్రాచలం, జనవరి 16: కొత్తగూడెం వద్ద నెలకొల్పే 110 మెగావాట్ల విద్యుచ్ఛక్తి కేంద్రం మొదటియూనిట్ 1972 మార్చి నాటికి ప్రారంభించబడగలదని విద్యుచ్ఛక్తి బోర్డు చైర్మన్ శ్రీ ఎ. కృష్ణస్వామి నిన్న ఉదయం ఇక్కడ తెలియచేశారు.

రామగుండంవద్ద 62 వాట్ల యూనిట్ ఈసిడాది మార్చినెల నాటికి ప్రారంభించబడగలదని కూడా ఆయన చెప్పారు. అప్పుడు మొత్తం ఉత్పత్తిశక్తి 782 మెగావాట్లకు పెరుగుతుందని ఆయన అన్నారు.

ఈసిడాది వెయ్యి గ్రామాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం కలుగచేయనున్నట్లు ఆయనచెప్పారు. ఇందులో 600 ల గ్రామాలు తెలంగాణాలోను, 200 ల గ్రామాలు రాయలసీమలోనూ, 200 గ్రామాలు ఆంధ్ర జిల్లాలలోనూ వుంటాయనికూడా శ్రీ కృష్ణస్వామి చెప్పారు. ఆంధ్రప్రాంతంనుంచి ఎక్కువగా గ్రామాలలో విద్యుచ్ఛక్తి ఏర్పాటుకు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు.

శ్రీ కృష్ణస్వామి రామాలయాన్ని సందర్శించారు. (మ. వి.)

రైలుక్రిందపడి తెనాలిలో విద్యార్థి దుర్మరణం

తెనాలి, జనవరి 16:తెనాలి వి. ఎస్. ఆర్. కళాశాలలో బి. ఎస్‌సి. చివరి సంవత్సరం చదువుతున్న శ్రీ పి. రామమూర్తి (20) అనే విద్యార్థి జనవరి 7 వ తేదీన వైకుంటపురం రైల్వే బ్రిడ్జి వద్ద రేపల్లె ప్యాసింజర్ రైలు క్రింద పడి దుర్మరణంపాలైనాడు. తాలూకా జూనియర్ కళాశాల ఉపాధ్యాయుడు శ్రీ పి. ఎల్. ఎన్. శర్మకు, శ్రీరామమూర్తి ఒక్కడే కుమారుడు. వైకుంట ఏకాదశి ఉత్సవ సందర్భంగా శ్రీరామమూర్తి వైకుంటపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఉత్సవాన్ని చూడటానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తూండగా ఈ దుర్ఘటన జరిగినట్లు, తెలుస్తున్నది. శ్రీరామమూర్తి మృతికి సంతాపసూచకంగా కళాశాలలో సభ జరిగింది. జనవరి 7 న కళాశాల మూసివేశారు. (మ. వి)

తెనాలి ఆర్.డి.ఓ కు హరిజనుల విజ్ఞప్తి

తెనాలి, జనవరి 16: తెనాలిలో జరిగిన గుంటూరు జిల్లా హరిజన సమ్మేళనం ప్రతినిధులు శ్రీ మాన్‌సింగ్ వర్మ నాయకత్వాన పురముఖ్య వీధులగుండా వూరేగింపుగా ఆర్. డి. ఓ. ఆఫీసుకు వెళ్లి ఆర్. డి. ఓ. శ్రీ కె. సత్యరాజుకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అందులో వారు గొడవర్రు, ఈమని, కుంచవరం, చినపాలెం, చిలువూరు, చింతలపూడి, చింతలపాలెం, మూలపాలెం, గ్రామాలలో తరతరాలుగా హరిజను లనుభవిస్తున్న నివేశన స్థలాలకు పోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వటం జరగాలేదని, తక్షణమే ఆకార్యక్రమము చేపట్టాలని, చింతపూడి హరిజనవాడకు ముంపు ప్రమాదాన్ని నివారించాలని, హరిజనవాడలలో ప్రాథమిక విద్యా వైద్య మంచినీటి సౌకర్యాలను కలిగించాలని, కుటీర పరిశ్రమలను ప్రారంభించాలని అభ్యర్థించారు.

ఈ హరిజనోద్ధరణ కార్యక్రమం తక్షణమే చేపట్టబడాలని శ్రీ మాన్‌సింగ్ వర్మ ఆర్. డి. వో. ను కోరారు. (మ. వి.)

తెనాలి లయన్స్‌క్లబ్ చార్టరు దినోత్సవం

తెనాలి, జనవరి 16: సమాజానికి మార్గదర్శకులుగా వుంటూ ప్రజాస్వామ్యం విజయవంతంగా నిర్వహింపబడటానికి మేధావులు, విద్యావంతులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు ఇక్కడ అన్నారు.

తెనాలి లయన్సుక్లబ్ చతుర్థ చార్టర్‌వార్షికోత్సవ సందర్భంగా ఆయన ''మేధావులపాత్ర'' అనే విషయంపై ప్రసంగిస్తూ, స్వాతంత్ర్యం రాకముందు మహాత్మాగాంధి నాయకత్వాన విద్యావంతులు, మేధావులు ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించేవారని వయోజనవోటింగ్ హక్కురావడంతో వారు నెమ్మదిగా వెనుకబడిపోయారని ఆయన అన్నారు. వ్యక్తి పూజవల్ల గల గొప్ప అపాయంకలదని ఆయన హెచ్చరించారు.

శ్రీ బొప్పూడి రామమోహనరావు అధ్యక్షత వహించారు. శ్రీ మేకా సుబ్బారావు స్వాగతం చెప్పారు. శ్రీ ఉయ్యూరు రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిని పరిచయం చేశారు. శ్రీ జి. హెచ్. శేషాద్రి ప్రార్థన చేశారు. పలువురు ప్రసంగించారు. (మ. వి.)

శ్రీ కె వి. నరసింహం మృతి

విజయవాడ, జనవరి 16: స్థానిక ఎల్. ఐ. సి. కార్యాలయం ఉద్యోగి శ్రీ కె. వి. నరసింహం (50) కనిగిరిలో జనవరి 9 వ మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఇరువురు కుమారులు కలరు. ఆయన మరణానికి సంతాపసూచకంగా నేటి సాయంత్రం స్థానిక ఎల్. ఐ. సి. కార్యాలయం కొంతసేపు మూసివేశారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు సమావేశమై తమ సానుభూతిని ఆయన కుటుంబానికి తెలియజేస్తూ తీర్మానించారు.

• • •

రేపల్లె, జనవరి 16: ప్రముఖ నటుడు శ్రీ కాపురాజుగడ్డ సుబ్బారావు (40) జనవరి 9 వ తేదీన ఆకస్మికంగా మృతిచెందారు. వీరికి ఒక కుమార్తె కలదు. ఎన్.జి. ఆర్ట్స్‌వారు జనవరి 10 న శ్రీ రావి వెంకటప్పయ్య అధ్యక్షతన సమావేశమై శ్రీ సుబ్బారావు మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానంచేశారు. (మ. వి.)

'రంగసారా' అమ్మే దుకాణాల లైసెన్సులు రద్దుచేయాలని ఎక్సైజ్ కాంట్రాక్టర్ల తీర్మానం

తాడేపల్లిగూడెం, జనవరి 16: పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ కాంట్రాక్టర్లు జనవరి 10 వ తేదీన మునిసిపల్ వైస్-చైర్మన్ శ్రీ పంపన చంద్రశేఖరరావు అధ్యక్షతన సమావేశమై 'అపుడు మధుపానం' అనే పేరుతో 'రంగు సారా' అమ్ముతున్న ఫార్మసీల లైసెన్సులను రద్దు చేయవలసినదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు. వాటిలో 60, 70 శాతం ఆల్కహాలు వుంటున్నదని, అవి మత్తుపదార్థాల చట్టం క్రిందకు వస్తాయని అవుషధాలు కావని పేర్కొన్నారు.

శ్రీయుతులు గుత్తా ఆంజనేయులు, యార్లగడ్డ మధుసూదనరావు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

తమ కష్టాలను ముఖ్యమంత్రికి ఎక్సైజు కమీషనరుకు తెలియజేయడానికి ఒక రాయబార వర్గాన్ని ఎన్నుకున్నారు.

ఏలూరు కళాశాల సిబ్బందికి జీతాల బకాయిలు చెల్లింపు

ఏలూరు, జనవరి 16: ఏలూరు సర్. సి. ఆర్. రామలింగారెడ్డి కళాశాల సిబ్బందికి 1970 డిసెంబరు నెలాఖరువరకూ బకాయి పడిన జీతాలు ఆఫీసు సిబ్బందికి జీతంతో బాటు పండుగ అడ్వాన్సు చెల్లించారని కళాశాల కరస్పాండెంట్ శ్రీ వీరమాచనేని వెంకట నారాయణ తెలియజేశారు. (మ. వి.)

రాజమండ్రి మునిసిపల్ పరిపాలనపై కౌన్సిల్‌లో విమర్శ

రాజమండ్రి, జనవరి 16 : రాజమండ్రి మునిసిపల్ కౌన్సిలు సమావేశం చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు అధ్యక్షతన జనవరి 12 న జరిగింది. 1969—70 సంవత్సరానికి పరిపాలనా నివేదికను ఈ సమావేశం ఆమోదించింది.

సమావేశంలో జరిగిన చర్చలలో పునపాలక సంఘం పరిపాలన నానాటికీ అధ్వాన్నంగా తయారవుతున్నదని శ్రీయుతులు గొల్ల సదాశివరావు, వాకా తాతారావు, కె. నాగేశ్వరరావు, వెనం నాగేశ్వరరావు ప్రభృతులు ఆరోపించారు. వెల రోజులు దాటినా క్యాష్ పుస్తకం పోయిన సంగతిని ఎగ్జిక్యూటివ్ కమిటీకి గాని, కౌన్సిల్‌కు గాని తెలియపరచడం జరుగలేదని వారు ఆరోపించారు.

కౌన్సిలుకు గానీ, చైర్మన్‌కు గానీ తెలియ జేయకుండా ''డూప్లికేటు క్యాషు పుస్తకం'' తయారు చేయడానికి మునిసిపల్ కార్యదర్శి ఏందుకు ఉత్తర్వు లిచ్చారని వారు అన్నారు. ప్రత్యేక ఆడిట్ జరుగాలని వారు కోరారు.

తెలుగు మహాజన సమాజం ఎన్నికలు

మద్రాసు, జనవరి 16: ట్రిప్లికేన్‌లోని తెలుగు మహాజన సమాజం నూతన సంవత్సరం అధ్యక్షుడుగా శ్రీ వి. వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా శ్రీ జి. ఎల్. నారాయణ, బి. కృష్ణమూర్తి, కార్యదర్శిగా శ్రీ కె. జి. కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శిగా శ్రీ ఇ. ఎన్. శాస్త్రి, కోశాధికారిగా శ్రీ కె. సీతారామ శాస్త్రి ఎన్నికైనారు.

రోజా

వక్కపొడి-ఉప్పుగాయ

తయారుచేయువారు:

ఎస్.వి.కె.ఎం. & సన్స్, దిండిగల్-1. తమిళనాడు

మహావీర్ ఫైనాన్స్‌కార్పొరేషన్ (రిజిస్టర్డు)

2 వ అంతస్తు, పామిడి మాన్షన్

అవెన్యూరోడ్డు, బెంగుళూరు-2.

"ఒకేసారి చెల్లించే బహుమతి సౌకర్యపు పథకం" యొక్క మొదటి డ్రా 1971 ఫిబ్రవరి 7 వ తేదీన జరుగగలదని తెలిపించుటకు మేము సంతసిస్తున్నాము.

FC REGD.

ఈ స్కీములో యీక్రింద పేర్కొన్నవాటితోకలిసి

మొత్తం 360 పెద్ద పెద్ద బహుమతులు కలవు.

1. అంబాసిడర్ కార్ — 4 లాంబ్రెట్టా స్కూటర్లు
1 ఫియెట్ కారు — 1 రిఫ్రిజిరేటర్
1 వెస్పాస్కూటర్ — 5 సువేగా మోపెడ్స్

మరియు ఇతర నగదు బహుమతులు

(బహుమతుల మొత్తం విలువ రు. 2,80,000)

త్వరపడండి! మిమ్ములనే అదృష్టం వరించవచ్చు.

1971 ఫిబ్రవరి 5 వ తేదీకిపూర్వమే చేరండి.

రు. 250/- ఒకేసారిమాత్రమే చెల్లించండి. పై బహుమతులు మీవే కావచ్చునేమో- ఎవరికి తెలుసు ?

హెచ్.టి.సి. డీసెల్ పంపు సెట్లు

సమృద్ధియైన పంటల కొరకు చక్కని సహాయకారి.

ఎక్కువ వర్షం లేని కాలంలో కూడా హెచ్.టి.సి. పంపు సెట్లు ఇబ్బంది లేకుండా నమ్మకంగా పనిచేసి, నీటి సరఫరా చేస్తాయి. అందుకే సంతోషంగా ఉంది.

కమర్షియల్ బ్యాంకుల ఋణ పథకముల ప్రకారం, తేలిక వాయిదాలలో లభిస్తుంది. ఇవి కూడా లభిస్తాయి:

☐ 6.5 హెచ్. పి. వాటర్ కూల్డ్ వర్టికల్ ఇంజన్లు
☐ 10 హెచ్. పి. వాటర్ కూల్డ్ హారిజాంటల్ ఇంజన్లు
☐ 5 హెచ్.పి. ఎర్ కూల్డ్ వర్టికల్ ఇంజన్లు, పంపుసెట్లుతో పాటుగా.





ఈ చిహ్నం నాణ్యతకు హామీ.

హెచ్.టి.సి.

డీసెల్ ఇంజన్స్ ప్రై. లి.

27/33, నగీన్‌దాస్ మాస్టర్ రోడ్, బొంబాయి-1

ఆంధ్రప్రదేశ్‌కు డిస్ట్రిబ్యూటర్లు :

మెస్సర్స్. అసోసియేటెడ్ ట్రేడర్స్ (దక్కన్),

''శ్రీ శ్రీ మాన్షన్'', 8570/ , రాష్ట్రపతిరోడ్డు, సికింద్రాబాద్-3

డీలర్లు : మెస్సర్స్. జనతా మిల్ స్టోర్స్,

వాసవి భవన్, దేవిరోడ్డు, నిజామాబాద్ (ఆం. ప్ర)

ఒకనాటి మనోజ్ఞమైన ఉదయాన

మీరు నిద్రనుంచి మేల్కొనేసరికి

లక్షాధికారులైనట్లు గ్రహిస్తారు

పంజాబ్ స్టేట్

లాటరీస్

ఇప్పుడు యిస్తున్న మొదటి బహుమతి

రు. 11,00,000

రెండవ బహుమతి రు. 3,00,000

డెయిలీ, వీక్లీ, నెలసరి డ్రాలలో

ఇంకా వేలాది ఆకర్షణీయమైన బహుమతులు

ఒక రోజు గడిచిపోతే ఒక అవకాశం పోయినట్లే

నేడే మీ టిక్కెట్టు కొనండి

డ్రా తేదీ :

15—2—1971

టిక్కెట్లు లభించు చోట్లు: డైరెక్టర్ పంజాబ్ స్టేట్ లాటరీస్, అమర్‌బిల్డింగ్ సెక్టర్ 17, చండీగఢ్. పంజాబ్‌లోని అన్ని జిల్లా ట్రెజరీ అధికారులు, పంజాబ్ ట్రెజరీ, చండీఘర్ అండ్ పంజాబ్ స్టేట్ లాటరీస్ క్యాంప్ ఆఫీసు, 23, మెరీనా హోటల్, కన్నాట్ సర్కస్, న్యూఢిల్లీ.

జారీచేసినది :

డైరెక్టొరేట్ ఆఫ్ పంజాబ్ స్టేట్ లాటరీస్, చండీఘర్.

మా మోటార్లు, పంపులు, మోనోబ్లాకులు; తక్కువ రుణాలమీద, వాయిదాలకొను గోలుమీద వ్యవసాయదారులకు అమ్మివేయుటకు, మైసూరు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వములు ఆమోదించినవి.

SEI పంపులు, మోటార్లు
వ్యవసాయంలోను, పరిశ్రమలోను
ఉన్నత లక్ష్యాలను సాధించడానికి నిర్మించబడ్డాయి.



"SEI" పంపుల ఉత్పత్తిదారులు:
Southern Engineering Industrials
1/348, AVANASHI ROAD, COIMBATORE-18.
బ్రాంచీలు: 30 తంబుచెట్టి వీధి, మద్రాస్—1.
41—A అరుణాచల ఆచారి వీధి, సేలం—1.
దక్షిణ భారతదేశంలో సెల్లింగ్ ఏజంట్లు:
కాశ్యప ఇండస్ట్రీస్ ఏజన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్,
1/21 వార్డు, తిరువొత్తియూర్, పి. బి. నెం. 42—మద్రాసు—1.

పాలన పోషణ సరిగా చెయ్యండి
పిల్లలకు బోర్న్‌విటా ఇవ్వండి!

రాకెట్ తాళం

అన్ని తాళముకంటె ప్రత్యేకం
● దృఢత్వంలో
● ధరలో
● చూపులో

రాకెట్ వేయండి మరి నిశ్చింతగా వుండండి!
దీని రెండు లివర్లు దృఢత్వ దృష్టిలో అసమానం! సర్వత్రా అన్ని ప్రముఖ దుకాణములలో మూడు సైజులలో లభించుచున్నవి.

నిర్మాత: శ్రీకృష్ణ ఇంజనీరింగ్ "రాకెట్ హౌస్" గవర్నమెంటు ఇండస్ట్రియల్ ఎస్టేట్, కాన్పూర్-12 ఉత్తర ప్రదేశ్

లాటరీ! లాటరీ!! లాటరీ!!!

శుభవార్త

లాటరీ టికెట్ల డీలర్లకు, లాటరీ కొనుగోలు దారులకు, అఖిలభారత ప్రసిద్ధి చెందిన కమల్ ట్రేడర్స్ బొంబాయి, కిరణ్ ఏజన్సీస్ మద్రాసు, మరియు కమల్ ట్రేడర్స్ ఆఫ్ బెంగుళూరు యిప్పుడు మీకు సేవ చెయ్యడానికై బెంగుళూరు వచ్చివున్నారు. దిగువ ఉదహరించబడిన లాటరీ టిక్కెట్లు సరసమైన రేట్లకు లభించును.

తమిళనాడు - మైసూరు - కేరళ - హర్యానా - పంజాబ్ - ఢిల్లీ - రాజస్థాన్ - యు. పి. - ఎం. పి. - మహారాష్ట్ర - బీహార్ - హిమాచల్ - బెంగాల్ - జె. అండ్ కె. - అస్సాం - ఆంధ్ర - రెడ్‌క్రాస్ - డి. బి, ఛారిటీ వగైరా.

దయవుంచి గమనించండి:

★ మా రేట్లు దేశం అంతట అతి తక్కువ.
★ పబ్లిసిటీ పోస్టర్లు ఫలితాలు ఉచితంగా లభిస్తాయి.
★ ఈ లాటరీలు రిటెయిల్‌గా కూడా దొరుకుతాయి.
★ ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులోనే జరుపవలెను.

ఇతర వివరాలకు వ్రాయండి. లేదా సంప్రదించండి.

కమల్ ట్రేడర్స్
3—3—43/1. కాచిగూడ, స్టేషన్ రోడ్, హైదరాబాద్—27 (ఏ. పి.)
ఫోన్: 56006

గుంటూరు క్రికెట్:

సింహాళంచే 182 పరుగులు

గుంటూరు, జనవరి 16: ఇక్కడ బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సింహళం, ఆంధ్ర ముఖ్యమంత్రి జట్టుల మధ్య నేడు ప్రారంభమయిన క్రికెట్ పోటీలో సింహళం మొదటి ఇన్నింగ్సులో 182 పరుగులు చేసింది. ప్రతిగా, ముఖ్యమంత్రి జట్టు 1 వికెట్‌కు 51 పరుగులు చేసింది.

టాస్ గెల్చి, సింహళం జట్టు మొదట్లో పరుగులు చెయ్యకుండా 4 వికెట్లు కోల్పోయింది. (అమర్‌నాథ్ క్రింద ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు విక్టోరియాతో పోటీలో యిట్లే జరిగిన సంగతి స్ఫురణకు వచ్చింది. అప్పుడు అమర్‌నాథ్ 202 పరుగులు చేసి భారత జట్టు ప్రతిష్ఠ కాపాడటమే కాక, ఆ గ్రౌండులో ఆణిముత్యం వంటి ఇన్నింగ్సు ఆడిన ఘనత సంపాదించాడు) కొంతవరకు కోలుకొని, సింహళం లంచ్ వేళకు 7 వికెట్లు నష్టానికి 72 పరుగులు చేసింది.

ఆఖరి బాట్స్‌మన్ సింహళం మొదటి ఇన్నింగ్సులో 182లో చెయ్యి కల్పింది. ఇది ఎంతో ప్రశంసనీయమైన విషయం. హేయున్ 32 పరుగులతో అజేయుంగా వున్నాడు.

గోవిందరాజు 84 పరుగులకు 4 వికెట్లు, దురాని 35 పరుగులకు 3 వికెట్లు తీసుకొని రాణించారు. లంచ్ ముందు గోవిందరాజు బౌలింగ్ ఎంతో ప్రతిభావంతంగా వుంది.

గవాస్కర్, జయంతిలాల్ ముఖ్యమంత్రి ఇన్నింగ్సు ప్రారంభించారు. ఒక బౌండరీ, రెండు చేసిన తర్వాత, గవాస్కర్ 6 పరుగులకు అవుట్ కాగా, 9 పరుగులకే మొదటి వికెట్ పోయింది. తర్వాత, కిర్మాని బాటింగ్‌లోకి వచ్చాడు. జయంతిలాల్ (29), కిర్మాని (11) విడబడకుండా నేటి ఆట ఆఖరుకు స్కోరును 51 ఇనుమడింప చేశారు.

జాతీయ టెన్నిస్ ఫైనలులో ముఖర్జీ, లాల్

న్యూఢిల్లీ, జనవరి 16: ఇక్కడ జరుగుతున్న జాతీయ లాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్పుల్లో, భారత డేవిస్‌కప్పు ఆటగాళ్లు జయదీప్ ముఖర్జీ, ప్రేమ్‌జిత్‌లాల్ ఫైనలు చేరారు.

సెమీఫైనలులో ముఖర్జీ, మీర్‌మురియును (రుమేనియా) 6—3, 6—3, 6—2 ప్రేమ్‌జిత్‌లాల్, నోవిస్కి ట్రాడోజ (పోలండ్) ను 6—3, 3—6, 6—4, 8—10, 6—3తో ఓడించారు.

నెల్లూరుజిల్లా క్రీడోత్సవం

నెల్లూరు, జనవరి 16: ఇక్కడ జరిగిన జిల్లా వార్షిక క్రీడోత్సవంలో పి.కృష్ణమూర్తి (వాకాడు) సీనియర్స్‌లో, నెల్లూరు సెయింట్ జోసెఫ్ హైస్కూలు విద్యార్థి ఎ. రాబర్ట్ బాలురలో చాంపియన్ షిప్ సాధించారు. ఎ.బి. యం. బాలికా పాఠశాల విద్యార్థిని కుమారి యం. ఎమిలి రోజ్ బాలికల చాంపియన్ షిప్ సాధించింది.

ఆటల పోటీలను జనవరి 4న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. రాధాకృష్ణ చారి ప్రారంభింప చేశారు. క్రీడోత్సవం 11వ తేదీన పోలీసు కవాత్ గ్రౌండులో శ్రీ కె. కోసలరాం, ఐ. ఎ. యస్. ప్రారంభింప చేశారు. జిల్లా సెషన్సుజడ్జి, శ్రీ వెంకటరంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో శ్రీమతి గిరిజా వీరరాఘవన్ బహుమతి ప్రదానం చేశారు.

వినాయకుమార్ మెమోరియల్ క్లబ్ నెల్లూరు, జిల్లా చాంపియన్‌షిప్ ట్రోఫీ గెల్చుకుంది. స్త్రీల విభాగములో లేడీస్ క్లబ్, డి.కె. డబ్ల్యు కళాశాల చెరి 8పాయింట్లతో ట్రోఫీ సంయుక్త విజేతలుగా గెల్చుకున్నారు.

ఇతర వార్తలు

రాజమండ్రిలో జరిగిన జి. యస్. రావు మెమోరియల్ క్రికెట్ ఫైనలులో, సౌ. డోజ్ జట్టు కాకినాడ, మెట్రో సి.సి.సి. విశాఖను ఫైనలులో ఓడించి ట్రోఫీసాధించింది. స్కోరుసంగ్రహం, 205—9 వికెట్లకు (ప్రసాద్ 52 కె.సి. రాజ 57—4వి మెట్రో సి.సి. 79 (పాత్రుడు 24).

ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నిజామాబాద్ జిల్లాలలోని సంస్థలకు పరిమితమైన శ్రీ వేణుగోపాల్ మెమోరియల్ క్రికెట్ పోటీలు బెల్లంపల్లిలో ఫిబ్రవరిమొదటి వారములో జరుగును. ఎంట్రీలు కార్యదర్శి (సెవార్గన్స్ ఫిట్‌కాంటీన్, బెల్లంపల్లి), కి 25 జనవరి వరకు అందచేయవచ్చు.

డేవిస్‌కప్పు టెన్నిస్ 1971 టోర్నమెంటు నుండి దక్షిణ ఆఫ్రికాను బహిష్కరించారు. 1970 లో ఇట్లే మధ్యలో జరిగింది. ఈ సారి ఆదిలోనే వివాదము తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు.

రేడియో

సోమవారం, జనవరి 18
శక 1892 పుష్య 28

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉ: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—10 భక్తిరంజని, 6—40 కారుకురిచ్చి పి. అరుణాచలం: నాదస్వరం, 7—00 తె.వా. 7—15 భక్తి సంగీతం, 7—30 సంస్కృత పాఠము, 7—45 సంకీర్తనం, 8—30 మల్లజోస్యుల అంజని. మ: 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12.30 కార్మికుల కార్యక్రమము, 1—00 టి. జి. పద్మనాభన్, 1—40 చిత్రసీమ, 1—50 తె.వా., 2—00 లలితసంగీతం, సా: 5—30 విజయవాడవలె, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా. 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 మల్లజోస్యుల అంజని, 8—00 లలిత సంగీతం, 8—30 చిత్రసీమ, 9—15 వికాస తరంగిణి, 9—30 త్యాగరాజ ఆరాధనోత్సవం (మద్రాస్ నుండి రిలే) 10—35 త్యాగరాజ ఆరాధనోత్సవం, 12—00 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 ప్రాంతీయ సంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7.45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్‌వలె, 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 వాద్యబృందం, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 చిత్ర తరంగిణి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా. సా: 5—30 ఎ. కె. సి. నటరాజన్: క్లారినెట్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 మోక్షగుండ రామాయణ కీర్తనలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 చిత్ర తరంగిణి, 7—00 తె. వా. 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—15 ఉభయ కుశలోపరి, 9—30 త్యాగరాజ ఆరాధనోత్సవం (మద్రాస్ నుండి రిలే), 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉ: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 కారుకురిచ్చి అరుణాచలం: నాదస్వరం, 7—30 బి. సీతారామశర్మ, 8—00 ఎ. ముత్తయ్య: వీణ, 8—30 తిరువయ్యూరులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చి నుండి రిలే) 12—00 చిత్రగానం, 12—30 బి. సీతారామశర్మ, 1—40 వాద్యగోష్ఠి. సా·5—00 తిరువయ్యూరులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చినుండి రిలే), 6—15తిరువయ్యూరులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చి నుండి రిలే) 9—15 తిరువయ్యూరులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉ: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా. 7—30 మద్రాస్ ఎ వలె, 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా. 6—05 మద్రాస్ ఎ వలె, 6—15 కార్యక్రమ వివరణ, 6—30 భలే అమ్మ: కథానిక, 7—00 తె.వా. 7—15 తిరువయ్యూరులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చి నుండి రిలే) 10—00 హిందూస్థానీసంగీతం, హీరాబాయి బరోడేకర్, 10—30 తిరువయ్యూరులో జరుగు త్యాగరాజ ఆరాధనోత్సవం (తిరుచ్చినుండి రిలే), 12—00 ప్రసార సమాప్తి.

భీమాసంస్థ పాలసీదారుల విశ్వాసాన్ని చూరగొనాలి
సేవాకేంద్రం వార్షికసభలో సూచన

విజయవాడ, జనవరి 16: వ్యక్తిగత లాభంతోపాటు సాంఘిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చగల జీవితభీమా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి, దానిని ప్రోత్సహించడం అవసరమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు నేటి సాయంత్రం ఇక్కడ సూచన చేశారు. విజయవాడ జీవిత భీమా పాలసీదారుల సేవాసంఘం ఆరవ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తూ భీమాసంస్థ పాలసీదారుల యెడల గౌరవ మర్యాదలను ప్రదర్శించి వారి విశ్వాసాన్ని చూరగొనాలని ఆయన కోరారు. తక్కువ సమయంతో, తక్కువ వ్యయంతో మానవతా దృక్పథంతో సులువుగా అప్పులు మంజూరు చేయుడానికి భీమాసంస్థ కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా భీమావ్యాపారాన్ని విస్తరింపచేయాలన్నారు.

బందరు ఎల్. ఐ. సి. డివిజనల్ మేనేజర్ శ్రీ ఎం. రామారావు సభను ప్రారంభిస్తూ, ఏజెంట్ శ్రీ కొత్త మాధవరావు వ్యాపార దక్షతను, సంఘసేవను కొనియాడారు. ఆయన ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా వ్యాపారం చేశారని శ్రీ రామారావు వెల్లడించారు. శ్రీ కొత్త మాధవరావు వార్షిక నివేదిక సమర్పిస్తూ తమంతట తామే ఆఫీసుకు వచ్చి 9 మంది లక్ష రూపాయలు ఇన్స్యూర్ చేశారని తెలిపారు. సేవాకేంద్రం పాలసీదారులకు ఏవిధంగా తోడ్పడుతున్నది ఆయన వివరించారు. 1971 లో భీమాలు తీసుకున్న శ్రీ ఆర్. వి. రఘువరావు, శ్రీ ధరంచంద్ ఓవాయకియాలను కూడ ఆయన పరిచయం చేశారు. న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావుకు, స్థానిక వాణిజ్యవేత్త శ్రీ అనుమోలు శేషగిరిరావులకు శ్రీ మాధవరావు సన్మానంచేసి శాలువలు బహూకరించారు. శ్రీ నాగభూషణరావు, ఇతర సన్మానితులు ఉచితరీతిని కృతజ్ఞత తెలిపారు. శ్రీ కొంకిమళ్ల నాగభూషణం, శ్రీ సుంకర కనకారావు ప్రభృతులు ప్రసంగించారు.

జిల్లాస్థాయిలో శిల్ప కళా ప్రదర్శనలు
గుంటూరు సభలో శ్రీ జి. హనుమంతనాయుడుసూచన

గుంటూరు, జనవరి 16: శిల్ప కళా ప్రదర్శనలు తాలూకా, జిల్లా స్థాయిలలో అన్ని ప్రదేశాలలో ఏర్పాటు చేసి ప్రజలలో శిల్పకళ యందు ఉత్సాహం కల్పించాలని పోలీసు సూపరింటెండెంట్ శ్రీ జి. హనుమంతనాయుడు నిన్న యిక్కడ ఆంధ్ర శిల్పకళా పరిషత్ 24వ వార్షికోత్సవాలను ప్రారంభిస్తూ సూచించారు. భారత శిల్పకళావైభవాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయుడానికి తగిన ప్రచారం అవసరమనిఆయన అన్నారు. సభకు శ్రీ ఎస్. సూర్యప్రకాశరావు అధ్యక్షత వహించి శిల్పకళాపరిషత్‌వారు శిల్పుల జీవితాలను మెరుగు పర్చడానికి చేస్తున్న సేవలను, కృషిని ప్రశంసించారు. శ్రీ దురికెటి రామాచార్యులు, శ్రీ పి. వి. బి. శర్మ శిల్పకళావైశిష్ట్యాన్ని వివరించారు.

ఉదయం సభను శ్రీ సూర్యదేవర సంజీవదేవ్ ప్రారంభిస్తూ భారతదేశం శిల్పకళలో చిరకాలంనుండి తనప్రత్యేకతను విలువు కుంటూ ఉన్నదని అన్నారు. ప్రయోజనం, రసానందం—రెండూ వుంటేనే శారీరకంగా, మానసికంగా ఆనందం కలుగుతుందని, ఆనంద జీవికి కళానందం అవసరమని ఆయన అన్నారు. శ్రీ పులివర్తి శరభాచార్యులు సభకు అధ్యక్షత వహిస్తూ శిల్పుల జీవితదుర్భర పరిస్థితులను వివరించారు. యాంత్రికమైన బొమ్మలు రావడం వల్ల, హస్త కళల ప్రాధాన్యం తగ్గిపోయువదని, ఈ కళను అభివృద్ధి చేయుడానికి ప్రభుత్వం గ్రాంటు యివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వంవారు ప్రారంభించే పారిశ్రామిక వాడలలో శిల్పకళాకారులకు ప్రోత్సాహము యివ్వాలని ఆయన చెప్పారు. శ్రీ కె. ఓంకారం శిల్పకళా ప్రదర్శనాన్ని ప్రారంభించారు. శ్రీ కొండపూరు వీరరాఘవాచార్యులు కార్యదర్శి నివేదికను సమర్పించారు. ఆంధ్రదేశంలోని అన్ని ప్రదేశాల నుండి వచ్చిన శిల్పాలు, ఇతర వస్తువులు ప్రదర్శించ బడినాయి. పలు శిల్పాలు, చెక్కడాలు జనాకర్షణీయంగా ఉన్నాయి. శ్రీయుతులు ఎస్. సంజీవదేవ్, పి. శరభాచార్యులు, మైలవరపు శివగంగాధరాచార్యులు, దురుగడ్డ వీరభద్రాచార్యులను పరిషత్‌వారు ఒక్కొక్కరికి రు. 58లు ఇచ్చి సన్మానించారు.

శ్రీయుతులు ఎం. శివగంగాధరాచార్యులు, వి. జగన్నాథాచార్యులు, ఇంకొల్లు మోహనరావు, ఎం. దక్షిణామూర్తి, దర్శి లక్ష్మీనారాయణరావు వేముల శ్రీనివాసరావు ప్రభృతులకుబహుమతులు వచ్చాయి. (మ. వి.)

ఆదిశంకర సేవాసమితి వార్షికోత్సవం

విజయవాడ, జనవరి 16: విజయవాడ ఆదిశంకర సేవాసమితి వార్షికోత్సవాలు గత నాలుగు రోజులపాటు ఇక్కడ జరిగి శ్రీ ముదిగొండ వెంకట్రామ శాస్త్రి సన్మాన సభతో ముగిసినవి. శ్రీ చెరుకుపల్లి పట్టాభిరామయ్య సభకు అధ్యక్షత వహించారు. శ్రీ జంధ్యాల నారాయణమూర్తి సన్మానితులైన శ్రీ శాస్త్రికి నూతన వస్త్రాలు బహూకరించారు. సమితి అధ్యక్షులు శ్రీ విష్ణుభట్ల రామకృష్ణశాస్త్రి, శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి, శ్రీ వెంకట్రామ శాస్త్రి వేదాంత పాండిత్యాన్ని కొనియాడారు. తర్వాత బ్రహ్మవిద్యనుగురించి శ్రీ శాస్త్రి ఉపన్యసించారు. మొదటి రోజున బాలబాలికలకు శ్రీ శారదాస్తోత్ర పఠన పోటీ జరిగినది. 134 మంది పాల్గొన్నారు. శ్రీ జంధ్యాల నారాయణమూర్తి సంస్కృత గ్రంథాలను బహుమతులుగా అందజేశారు. శ్రీ కొంకిమళ్ల నాగభూషణరావు, శ్రీ వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి ప్రసంగించారు. రెండవ రోజున శ్రీ గరికపాటి కృష్ణమూర్తి 'లలితా త్రిశతి' ని గూర్చి చెప్పారు. శ్రీ కలగ ఆంజనేయశాస్త్రి అధ్యక్షత వహించారు. మూడవ రోజు శ్రీ కౌతా లలితమనోహర్ శ్రీ శంకర కృత శ్రీ కుమారస్వామి స్తోత్రము, శివానందలహరిని గూర్చి చెప్పారు. శ్రీ ముదిగొండ వెంకట్రామశాస్త్రి అప్పయ్యదీక్షితులు జీవిత విశేషాలు వివరించారు. ప్రతిరోజు శ్రీ కుప్పా లక్ష్మావధానులు సంధ్యావందన భావాన్ని గూర్చి వివరించారు.

చేనేత మాస్టర్ వీవర్ల ఆందోళన

చీరాల, జనవరి 16: చీరాల మాస్టర్ వీవర్ల సంఘం సమావేశం శ్రీ వి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. నూలు ధరలు విపరీతంగా పెరగటం వల్ల చేనేత పరిశ్రమలో ఏర్పడిన పరిస్థితుల పట్ల ఈ సమావేశం తీవ్ర ఆందోళన ప్రకటించింది. ఈ కారణంగా చేనేత పరిశ్రామికులలో తీవ్రంగా నిరుద్యోగం ఏర్పడిందని గత అక్టోబరులో వున్న ధరలకు నూలు సరఫరా చేయాలని ప్రభుత్వానికి ఈ సమావేశం విజ్ఞప్తిచేసింది.

చర్ల గ్రామంలో విశ్వ హిందూ పరిషత్‌శాఖ

భద్రాచలం, జనవరి 16: నూగూరు తాలూకా చర్ల గ్రామంలో 'విశ్వ హిందూ పరిషత్తు' శాఖకు శ్రీ చింతలచెర్వు వెంకటాద్రి అధ్యక్షులుగాను, శ్రీ వానపల్లి జగ్గారు, బి. రామచంద్రరాజు, దాకరుబావాజీలు ఉపాధ్యక్షులుగాను, శ్రీ చుక్కాభొట్ల ఆంజనేయులు కార్యదర్శిగాను, ఇ. మల్లేశ్వరరావు కోశాధికారిగాను ఎన్నికైనారు. (మ.వి)

శ్రీ ఉప్పు రామారావు

ఏలూరు, జనవరి16: స్థానిక న్యాయవాది, సహకార ఇండ్ల తనఖా బ్యాంకు కార్యదర్శి శ్రీ ఉప్పు రామారావును రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ (హైదరాబాద్)కు డిసెంబర్ 28 వ తేదీ నుండి మూడు సంవత్సరాలపాటు డైరెక్టరుగా నియమించింది. (మ. వి.)



లక్ష్మీ! నా ధనలక్ష్మీ! ఎందరి కళ్ళలోనో దుమ్ముకొట్టి, వాళ్లనోట్లో మన్నుకొట్టుకొని నిన్ను ఇంతింతగా పెంచుకొచ్చానే! అలంధాబూ. అనుదంధాలూ ఈ రాత్రితో బందైపోతున్నాయమ్మా! పదవి పోతే మంత్రినీ, డబ్బుపోతే మనిషినీ పలుకరించే దిక్కుండదే!

ఈ డబ్బు మనిషిని 'ద్రోహి' చిత్రంలో చూడండి!

సినీప్రేక్షకులకు హెచ్చరిక!
*పిరికిగుండె గలవారు..
*గుండె జబ్బు గలవారు..
అన్యధా భావించక
కటకటాలవెనుక కథను
... కలర్ గూఢచారి చిత్రం
విశ్రాంతి సమయంవరకే
చూడండి! ... మాట
ప్రేక్షకులు విశ్రాంతి తర్వాత
చిత్రం ముగుస్తుంది ముందు
సీట్లలో కూర్చోండి!
...నవరంగ్ ...

RAJASTHAN
STATE LOTTERIES

14-1-1971 తేదీని జరిగిన
డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం.
C-358682
4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—
D-279572 E-311641
A-336102 B-308039
20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబరున్నవచ్చిన టిక్కెట్లకు.
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

కాల్గేట్ డెంటల్ క్రీమ్‌తో
నోటి దుర్వాసనను ఆపండి...
రోజంతా దంతక్షయాన్ని నివారించండి!

...మరియు పూర్తి దంత రక్షణకు
శాస్త్రీయముగా డిజైను చేయబడిన
కాల్గేట్ టూత్ బ్రష్‌ను వాడండి – అది పళ్ళ సందులు అన్నిటిలోనికి చేరి బాగుగా శుభ్రపరుస్తుంది!



navnit-mkm-2

Meghdoot

రేపు బహుళాదరణ పొందగల ఫ్యాషన్‌లను నేడే మేఘదూత్ తయారు చేస్తుంది. అన్ని ఋతువులకు అనువైన మేలిరకం వస్త్రాలను మేఘదూత్ తయారుచేస్తున్నది. వాటి ధర చాలా చౌక. దానివ ఏమీ లేనట్లే. వాటిని ఉతకడానికి అలా నీళ్లలో ముంచి ఇలా ఆరవేస్తేనే చాలు. ఇస్త్రీ చేయునవసరంలేదు. మకిలి అంటుకోదు. మేఘదూత్ వస్త్రాలు ఎన్నటికీ చిరకాలం ధరించవచ్చు. ఇప్పుడే మేఘదూత్ ధరించడం ప్రారంభించండి.

ఉత్పత్తిదారులు:
మేఘదూత్ నిట్టింగ్ మిల్స్ ప్రై. లిమిటెడ్
నవసారి (గుజరాత్)

ఆంధ్రప్రదేశ్‌కు ఏజంట్లు:
మెసర్స్ ఉమా టెక్స్‌టైల్ ఏజన్సీ:
డోర్ నెం. 11—25—16, మెయిన్ రోడ్డు, విజయవాడ-1 (ఏ.పి.)
డీలర్లు: మెసర్స్ వాగిచెర్ల శ్రీరాములు అండ్ బ్రదర్స్, వస్త్రలత, విజయవాడ.
మెసర్స్ వేముల నాగేంద్రం, వస్త్రలత, విజయవాడ.
మెసర్స్: ఆలమూరి నాగేంద్రరావు అండ్ కో, వస్త్రలత, విజయవాడ.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-4

ఘంట చుట్టలు
GHANTA CIGARS
శ్రేష్ఠమైనవి.
ముఖ్యగమనిక: మీకు ప్రైజాకూపన్లు లభ్యమైన యెడల ఏ వ్యాపారివద్ద సరుకుకొన్నారో వారివద్దనే క్లెయిము పొందండి.
తయారీదారులు: రేవతి టుబాకో కంపెనీ, ...కాకినాడ - 12.

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 17 విజయవాడ 18-1-1971 సోమవారం 6 పేజీలు: 12 పైసలు



గుమాస్తా ఉద్యోగాలకైతే యూనివర్సిటీ విద్య అనవసరం

సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి తగు సంస్కరణలు జరగాలని కేంద్ర విద్యామంత్రి సూచన

విద్యార్థులలో పెరిగిపోతున్న నిరుద్యోగంపట్ల ఆంధ్రయూనివర్సిటీ స్నాతకోత్సవసభలో డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు ఆందోళన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) విశాఖపట్నం, జనవరి 17: గత ఇరవై సంవత్సరాలుగా యూనివర్సిటీ విద్యా సౌకర్యాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయ 44వ స్నాతకోత్సవ ప్రసంగంలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రజతోత్సవ ఆడిటోరియంలో జరిగిన సభకు ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్ అధ్యక్షత వహించారు.

మంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు తన ప్రసంగంలో విద్యార్థులలో పెరిగిపోతున్న నిరుద్యోగం, యూనివర్సిటీ విద్యార్థులలో పెరుగుతున్న అశాంతి, అసంతృప్తి వగైరాలపట్ల తన ఆందోళనను వ్యక్తం చేశారు. తాను ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆర్థిక శాఖ అధ్యాపకుడుగా పనిచేశానని, ఆయన చెప్పారు.

ఇది ఎన్నికల సంవత్సరమైనందున కొద్ది వారాలలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నందున తాను రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఏమీ చెప్పబోనని, కేవలం విద్యా విషయాలకే పరిమితమై మాట్లాడతానని మంత్రి శ్రీ రావు అన్నారు. తరువాత మంత్రి శ్రీ రావు మాట్లాడుతూ విద్య, నిరుద్యోగ సమస్యలను వివరించారు. ప్రస్తుత విద్యావిధానం — ప్రత్యేకంగా 'గుమాస్తా' ఉద్యోగాలకు పరిపడేదే గాని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణగలదై వుండటంలేదని అన్నారు. ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పటికీ, ప్రథమ దశలో, ముఖ్యంగా గుమాస్తా ఉద్యోగులకు భారత దేశం వంటి దేశంలో ఎక్కువ అవకాశాలు ఉండవని, వృత్తికి సంబంధించిన, సాంకేతిక నిపుణత్వానికి సంబంధించిన ఉద్యోగాలు లభించడానికి మాత్రమే ఎక్కువ అవకాశం వుంటుందని మంత్రి శ్రీ రావు అన్నారు.

మన కళాశాలలలోనూ, యూనివర్సిటీల లోనూ సాంకేతిక నిపుణత అవసరంలేని ఉన్నత విద్యాభ్యాసానికి పది సంవత్సరాలకాలం వడుతున్నదని, ఉన్నత విద్యాభ్యాసానికి విద్యార్థి అడుగిడినప్పుడే ఉద్యోగావకాశాలుగురించి అతనికి చెప్పవలసిన అవసరం వున్నదని ఆయన అన్నారు. అలా చెప్పినట్లయితే, కొంత మందైనా తమ కాలాన్ని, ధనాన్ని వృథా చేయకుండా సాంకేతిక విద్యను అభ్యసించ డానికి వెడతారని, లేకపోతే పది సంవత్సరాల ఉన్నత విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం దొరకక, నిరుత్సాహ పడతారని ఆయన చెప్పారు.

సెకండరీ విద్యను అభ్యసించిన వారికే మలభంగా 'గుమాస్తా' ఉద్యోగాలు లభించే టట్లు వుండాలని, అవసరమైతే వారికి పర్వీసు శిక్షణ యివ్వవచ్చునని ఆయన సూచించారు.

యూనివర్సిటీ, కళాశాల స్థాయిలో విద్యావిధానం మార్పు చెందాలని చెపుతూ, వృత్తి విద్యకు సంబంధించిన విద్యను, లేదా స్వయం వృత్తులు, గృహ పరిశ్రమలు వగైరాలకు సంబంధించిన సాంకేతిక యంత్ర పరిజ్ఞానం బోధించేందుకు వీలుగా వుండాలని విద్యామంత్రి శ్రీ రావు అన్నారు.

యూనివర్సిటీ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా శారీరక శ్రమతో కూడిన శిక్షణ యివ్వాలని కూడా ఆయన సూచించారు. అలా అయితే వారు కేవలం విద్యానంతరం ఉద్యోగాలకోసం ఎగబడకుండా, స్వతంత్రమైన, ఆర్థిక ప్రయోజనకరమైన కార్యకలాపాలను ప్రారంభించగలరని ఆయన అన్నారు. ఈ సూచనలు అమలు జరిగితే విద్యావంతులలో నిరుద్యోగం పూర్తిగా మటుమాయం కాకపోయినా, కొంతవరకు తగ్గగలదని, ఈలోగా విద్యావంతులలోని నిరుద్యోగాన్ని పోగొట్టడానికి సత్వర చర్యలు అవసరము

(మిగతా 2 వ పేజీలో)

శ్రీ గుప్త ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగు

ఢిల్లీ, జనవరి 17: ఈ ఉదయం గుండె పోటుతో ఆస్పత్రిలో చేర్పబడిన ప్రతిపక్ష కాంగ్రెసు నాయకుడు శ్రీ సి. బి. గుప్త పరిస్థితి ... 9 గంటలకు చాలమెరుగైనట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ సాయంత్రం 8 గంటలకు శ్రీ గుప్తకు ... సౌకర్యాలు ఎక్కువ ఉంటాయన్న కారణంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు మార్చారు. అచట ... శ్రీ గుప్త బాగా తేరుకొంటున్నట్లు ... చెప్పారు.

శ్రీ గుప్త తీవ్రంగా అస్వస్థులైనట్లు వార్త అందగానే వివిధ పార్టీల నాయకులు వెల్లింగ్టన్ నర్సింగ్ హోంకు వచ్చి శ్రీ గుప్త ఆరోగ్యం గురించి ఆదుర్దాగా వాకబు చేయడం ప్రారంభించారు. నర్సింగ్ హోంకు వచ్చిన వారిలో కొత్త కాంగ్రెసుకు చెందిన యంగ్‌టర్క్ నాయకుడు శ్రీ శశిభూషణ్, యు. పి. మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి సుచేతా కృపలానీ, ... ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. ..., కొత్త కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఉమాశంకర్ దీక్షిత్, ... నారాయణసింగ్ ప్రభృతులు వున్నారు.

(తరువాయి 3 వ పేజీలో)

బెంగాల్‌లో దౌర్జన్యకాండ: 14 మంది మృతి

భవనాలపై దాడులు; విద్యా సంస్థలకు నిప్పు

కలకత్తా, జనవరి 17: కలకత్తాలోను, 24 పరగణాల జిల్లాలోను నేడు చెలరేగిన దౌర్జన్య కాండలో మొత్తం 12 మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో నేడు జరిగినన్ని దౌర్జన్యాలు ఈ సంవత్సరంలో ఇంతవరకు ఒరగలేదు.

ఉత్తర కలకత్తా ప్రాంతంలో నేడు నక్సలైట్లకు మార్క్సిస్టులకు మధ్యజరిగిన పోరాటంలో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు నక్సలైట్. ఈ ప్రాంతంలో అధికారులు నేటి సాయంకాలం 6 గంటలనుండి రేపు ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

దండం పోలీసుస్టేషన్ ప్రాంతం అంతటా అధికారులు నిషేధాజ్ఞలను విధించారు.

నేడు ... ప్రాంతంలో కొందరు మార్క్సిస్టులు ఒక సి. ఐ. డి. పోలీసు కుమారుని పై దాడిచేసి కత్తులతోపొడిచి హత్యచేయటంతో ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు ప్రారంభం అయినాయి.

ఈ హత్య జరిగిన వెంటనే నక్సలైట్లు హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకొని మార్క్సిస్టులతో సాయుధ పోరాటం ప్రారంభించారు. వీరి తుపాకి కాల్పులకు తరణ్ దత్తా అనే మార్క్సిస్టు యువకుడు మరణించాడు.

ఈ సంఘర్షణ సందర్భంగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. 142 బాంబులను, 21 యాసిడ్ బల్బులను ఏడు కిలోగ్రాముల ప్రేలుడు మందును స్వాధీనంచేసుకున్నారు.

తూర్పు కలకత్తా ప్రాంతంలో రంజిత్ ... అనే పోలీసు ఉద్యోగిని కొందరు నక్సలైట్లు హత్యచేశారు.

రాంచెలోన్‌సింగ్ అనే ఒక కంట్రాక్టర్ నేటి ఉదయం తన కారులో ఒక ఫ్యాక్టరీకి ... ఉండగా కొందరు నక్సలైట్లు ఆయనపై తుపాకి కాల్పులు జరిపి హత్యచేశారు. కేంద్ర మంత్రి శ్రీ పరిమళఘోష్ కుమారుడైన శ్రీ దీప్తిఘోష్ ఈ ఫ్యాక్టరీకి యజమాని. కొంతకాలం కిందట శ్రీ దీప్తిఘోష్ కూడా నక్సలైట్ల హత్యకానికి గురి అయినారు.

నేటి సాయంకాలం జాదవ్‌పూర్ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలలో మొత్తం ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు నక్సలైట్లని తెలుస్తున్నది.

బర్ద్వాన్ జిల్లాలోని భాతర్ ప్రాంతంలో నిన్న కొత్త కాంగ్రెస్ కార్యకర్తలకు మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలకు మధ్యజరిగిన సంఘర్షణల్లో మొత్తం ముగ్గురు మరణించినట్లు నేడు కలకత్తాకు అందిన సమాచారం వలన తెలుస్తున్నది.

సెవెన్ టాంక్స్ సందులో హిమాలయా పేపర్ మిల్లు వద్ద ఇరువురు నక్సలైట్ యువకులు కంట్రాక్టర్ రత్‌సింగ్ (47) ను

(మిగతా 3 వ పేజీలో)

ఎన్నికల 'నీతిచంద్రిక'

హైదరాబాద్, జనవరి 17: లోక్‌సభ ఎన్నికలలో వోటర్ల ప్రయోజనార్థం అఖిల భారత సర్వసేవా సంఘం కొన్ని "సలహాలను" ఇచ్చింది.

"మితిమీరి త్రాగేవారికి, కుల, మత, వర్గ సంకుచిత భావాలు గలవారికి, హింసకు పూనుకొనేవారికి, అక్రమమైన పద్ధతులు ఉపయోగించేవారికి, పార్టీలను ఫిరాయించిన మంత్రులకు, ఎం. ఎల్. ఏ. లకు వోట్లు వేయవద్దు" అని సంఘం వోటర్లకు సలహా నిచ్చింది. ప్రజలు కూడా తాము బాగా ఆలోచించుకొని వోటు చేయవలసిందని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఠాకూర్‌దాస్ బంగ్ అన్నారు.

ఒకవేళ అటువంటి ఉత్తమ స్థాయికి చెందిన అభ్యర్థి లెవరూ లేకపోతే, 'వోటు అసలు వేయనేవద్దు' అని సంఘం సలహా ఇచ్చింది. కాని అటువంటి అభ్యర్థులు అసలు ఎవరయినా వున్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీ ఠాకూర్‌దాస్ జవాబు ఇవ్వలేదు. అన్ని పార్టీలు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ఆయన అన్నారు.

పత్రికా విలేఖరులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఆయన ఏకీభవించలేదు. 'నిరాశా వాదం పనికిరాదని, ఇది కొంచెం కష్టమైనదేనని, మనం వాంఛి ప్రస్తావన చేద్దాం" అని ఆయన అన్నారు.

తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడానికి సంఘం 100 నియోజక వర్గాలను ఎన్నుకొంది. బాధ్యతలు, హక్కులు గూర్చి వోటర్లకు తెలియచేయడానికి ఒక్కొక్క నియోజకవర్గంలో 100 సమావేశాలు జరపడానికి సంఘం నిర్ణయించింది.

'ప్రజల పురోగతికి అవరోధంగా వున్న రాజ్యాంగాన్ని సవరించడం అవసరం'

సాంఘికన్యాయంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధనకు తాము కృతనిశ్చయంతో వున్నట్లు అహ్మదాబాద్‌లో ప్రధాని విస్పష్ట ప్రకటన

అహమ్మదాబాద్, జనవరి 17: ప్రజల పురోభివృద్ధికి దేశ రాజ్యాంగం అవరోధంగా నిలిచేపక్షంలో, రాజ్యాంగాన్ని విధిగా సవరించవలసి రాగలదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ పత్రికా గోష్ఠితో స్పష్టం చేశారు.

ప్రజల ప్రయోజనాలకై దేశ రాజ్యాంగాన్ని గతంలో అనేక పర్యాయాలు సవరించడం జరిగిందనికూడా ప్రధాని వివరించారు.

ఇది ప్రజలు ఏమి అభిలషిస్తున్నారో అనే దానికిసంబంధించినసమస్యఅని,ప్రజలప్రయోజనాలకు అవసరమని భావించినప్పుడు గతంలో అనేక పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించడం జరిగిందని ప్రధాని తెలియ జేశారు.

కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం

రానున్న లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడినపక్షంలో విదేశాలలోని మిశ్రమ ప్రభుత్వాల మాదిరిగా సమర్థవంతంగా పనిచేయగలదా? అని ప్రశ్నించగా, "విదేశాలలో అట్టి మిశ్రమ ప్రభుత్వాలు ఒక కనీస కార్యక్రమం ప్రాతిపదికగా ఏర్పడ్డాయి. అయితే ఇండియాలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా వున్నది. వివిధపార్టీలు సమ్మెక్యమైనప్పటికీ వాటికి ఒక కనీస కార్యక్రమం అంటూ ఏమీ లేదు. ఆ కార్యక్రమం అమలుకు అందరికీ ఆమోదయోగ్యమైన మార్గం అనేదే కానరాదు. ఎందుకంటే కొన్ని పార్టీలకు విధ్వంసక చర్యలలో ఎక్కువ విశ్వాసమున్నది. ఫ్రంట్‌గా ఏర్పడిన పార్టీల మధ్య సిద్ధాంతరీత్యా విభేదాలు తలఎత్తడం సహజం. ఫలితంగా ఫ్రంట్ సమర్థవంతంగా పని చేయడానికి అవరోధం ఏర్పడుతుంది" అని శ్రీమతి ఇందిరాగాంధివివరించారు.

కమ్యూనిస్టులతో ముస్లింలీగ్‌తో సర్దుబాట్లు

కేరళలో కమ్యూనిస్టులతోను, ముస్లింలీగ్ తోను కొత్త కాంగ్రెసుపార్టీ ఏ విధమైన ఎన్నికల సర్దుబాట్లు చేసుకోబోదని మీరు హామీ ఇవ్వగలరా? అని పత్రికలవారు ప్రశ్నించగా, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సమాధానమిస్తూ, ఆ రాష్ట్రంలోకమ్యూనిస్టులతో గాని, ముస్లింలీగ్‌తోగాని తమపార్టీ ఏవిధమైన సర్దుబాట్లను ఏర్పరచుకొనలేదని స్పష్టం చేశారు.

"మినీ ఫ్రంట్"తో మాత్రమే తమపార్టీ సహకరించి నదనిఆమె చెప్పారు.

అంతమాత్రాన జనసంఘంతో పాత కాంగ్రెసు ఏర్పరచుకొన్న పొత్తుతో దీనిని ఏవిధంగాను పోల్చడం తగదని ప్రధాని చెప్పారు.

కేరళలో మినీఫ్రంట్‌తో సహకరించడం వల్ల తమపార్టీ మరింత పటిష్టమైనదని, కాని జనసంఘంతో పాత కాంగ్రెస్ పొత్తు ఏర్పరచు కొన్నందువల్ల జనసంఘంమాత్రమే బలపడినదనీ, జనసంఘం బలం ఇప్పటికే బాగా హెచ్చినదనీ ప్రధాని తెలియ జేశారు.

"సి.పి.ఐ., సి. ఎస్.పి. వంటి పార్టీలను మీరు కాలదన్నారు. అయితే ఎన్నికలలో మీరు స్వశక్తితోనే పోటీచేసి గెలిచినప్పటికీ, ఈ పార్టీలు లేకుండా సంపూర్ణ వర్గనను తేవడం సాధ్యమని మీరు భావిస్తున్నారా?" అని ఒక విలేఖరి ప్రధానిని మాటిగా ప్రశ్నించారు.

ఏపార్టీని త్రోసిరాజనే సమస్యలేదనీ, వాస్తవానికి ఈ పార్టీలే కొన్ని సీట్లకు పోటీ చేయాలని పట్టుబట్టాయని, అయితే వారు విజయం పొందడం సాధ్యం కాదని తాము అభిప్రాయపడడం జరిగిందని ప్రధాని సమాధానమిచ్చారు.

జనసంఘం, పాతకాంగ్రెసుల ఐక్యసంఘటనలో ఎస్. ఎస్.పి. చేరిన విషయమై మీరు ఏవిధంగా అభిప్రాయ పడుతున్నారని ప్రశ్నించగా, సోషలిజం సాధనకై వారు చేస్తున్న నినాదాలు కేవలం శుష్కనినాదాలేనని ఈ చర్యవల్ల బహిర్గతమైనదని శ్రీమతి ఇందిరాగాంధి సమాధాన మిచ్చారు.

డి.కె. డి తో గతంలో ఎదుర్కొన్న చిక్కుల దృష్ట్యా, ఇప్పటికీ డి.కె. డి. సహకారాన్ని స్వీకరించడానికి మీరు సంసిద్ధంగా వున్నారా అని ప్రత్రికలవారు ప్రశ్నించగా, ప్రధాని సమాధానమిస్తూ, తమపార్టీ విధానాలను, కార్యక్రమాలను అమలు చేయడానికి అంగీకరించే ఏ పార్టీతోనయినా తాము సహకరించగలమని స్పష్టం చేశారు.

భూ సంస్కరణలపై కొత్తకాంగ్రెస్ వైఖరి

భూములపై గరిష్ఠ పరిమితి తగ్గింపు ప్రతిపాదనను ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ పార్టీకి చెందినవారైన ముఖ్యమంత్రులకే వ్యతిరేకించినందున, భూసంస్కరణలపై తమ మంతవ్యాలపై గరిష్ఠ పరిమితి సమస్యపై తమ కొత్త కాంగ్రెసుపార్టీ వైఖరిని స్పష్టం చేయవలసిందిగా కోరగా ప్రధాని ప్రస్తావించారు.

ఆర్థిక కార్యక్రమాన్ని అమలు చేయడానికి తమపార్టీ కృత నిశ్చయంతోవున్న విషయం అందరికీ సుస్పష్టమేనని, కొంతవరకు ముఖ్యమంత్రులు భూ సంస్కరణలపట్ల సందేహమున్న విషయంకూడా వాస్తవమేనని ప్రధాని చెప్పారు. అయితే ప్రగతి శీలక విధానాలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్న దృష్ట్యా, ముఖ్యమంత్రులు ప్రగతి శీలక విధానాలను తప్పక అవలంభించిన గలరన్న విశ్వాసం తమకున్నదని ప్రధాని తెలియజేశారు. ప్రజలు కోరే పక్షంలో, ముఖ్యమంత్రులు

(మిగతా 2వ పేజీలో)

మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు రాష్ట్రపతి కుమారుని పోటీ ?

భోపాల్, జనవరి 17: మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాలో రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి కుమారుడు శ్రీ మధుకర్‌గిరి, మహారాష్ట్ర నాయకుడు శ్రీ తులసీ జాదవ్‌ల పేర్లను చేర్చే విషయమై కొత్త కాంగ్రెసు అధిష్ఠానవర్గం ప్రస్తుతం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు నేడిక్కడ విశ్వసనీయంగా తెలియవచ్చింది.

రాష్ట్రపతి కుమారుడు శ్రీ మధుకర్‌గిరి దామో సీటుకు, శ్రీ జాదవ్ బేటూల్ సీటుకు పోటీ చేయవచ్చు.

ముఖ్యమంత్రి శ్రీ ఎస్.సి. శుక్లా నిన్న ఇక్కడ పత్రికలవారితోమాట్లాడుతూరాష్ట్రములోని 37 పార్లమెంటు స్థానాలలో ఇప్పటికి 30 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించడం జరిగిందని, వారి పేర్లను త్వరలోనే ప్రకటించగలమని తెలియజేశారు.

ఆంధ్రలో 15 సీట్లకు పాతకాంగ్రెస్ పోటీ

ఈ నెల 25 లోగా ఫ్రంట్ అభ్యర్థుల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 17:రానున్న మధ్యంతర ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతం నుంచి 15 లోక్‌సభ స్థానాలకు పోటీచేయడానికి పాత కాంగ్రెస్ సంకల్పించుకున్నది. అయితే ఏయే నియోజక వర్గాలనుంచి పోటీ చేయవలసింది ఇంకా నిర్ణయం కాలేదు.ప్రజాస్వామ్య పక్షాల ఫ్రంట్‌లోని మిగిలిన మూడు పార్టీల అభిప్రాయాలను పురస్కరించుకుని పాతకాంగ్రెస్ ఈ 15 నియోజకవర్గాల విషయంలో కూడా తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రస్థాయిలో జరిగే 'ఫ్రంట్' పక్షాల సంయుక్త సమావేశం ఈ సర్దుబాట్లను ఆమోదించవలసి ఉంది.

నేడిక్కడ పాతకాంగ్రెస్ కార్యకర్తలతోను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతోను పార్టీ నాయకులు సమాలోచనలు జరిపిన అనంతరం శాసనసభ్యులు శ్రీ ప్రగడ కోటయ్య, డాక్టర్ టి.వి. ఎస్. చలపతిరావు, విలేఖరులతో మాట్లాడుతూ,ఈ విషయాలు ప్రకటించారు. వీరిద్దరూ, విలేఖరులతో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి అక్కడే ఉన్నారు.

విజయవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికియూత్‌కాంగ్రెస్,జనసంఘ్ పక్షాలు ముందుకు వస్తున్నవనీ, అదేవిధంగా నరసరావుపేట, కాకినాడ నియోజక వర్గాలనుంచి జనసంఘ్ పోటీ చేయ తలచిందని శ్రీ కోటయ్య చెప్పారు.

విశాఖపట్నం, బొబ్బిలి నియోజక వర్గాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ... ... పాతకాంగ్రెస్ ... అని ఆయన చెప్పారు.

అదే విధంగా గుంటూరు నియోజకవర్గం నుంచి పాతకాంగ్రెస్ పోటీ చేయకపోవచ్చు.

స్వతంత్ర నాయకుడు ఆచార్య ఎన్. జి. రంగా ఒంగోలు నియోజకవర్గంనుంచి పోటీ చేయవచ్చునని, అయితే ఆయన ఏనియోజక వర్గంనుంచిపోటీచేయతలచినాతమపార్టీ కి సార్థ దాయకమేనని శ్రీ కోటయ్య డాక్టర్ చలపతి రావు స్పష్టీకరించారు.

ఆంధ్ర ప్రాంతంలోని 27 స్థానాల నుంచి ఫ్రంట్ పోటీ చేయడం తథ్యమనికూడా వారు చెప్పారు.

అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంనుంచి పోటీ చేయ వలసిందిగా తాము డాక్టర్ సంజీవరెడ్డిని కోరుతున్నట్లు వారు ప్రకటించారు.

పాత కాంగ్రెస్ నాయకులు నేటి ఉదయం, ప్రస్తుతం ఢిల్లీలోవున్న శ్రీ గౌతు లచ్చన్నతో టెలిఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించారు.

ఏది ఏమైనా, ఈ నెల 25వ తేదీలోగా ఫ్రంట్‌లోని నాలుగు పార్టీలు విజయవాడలో కాని, గుంటూరులోకాని సమావేశమై ఆంధ్ర ప్రాంతంనుంచి పోటీ చేయ వలసిన అభ్యర్థులను నిర్ణయిస్తాయని శ్రీ కోటయ్య చెప్పారు.

విశాఖ నుంచి శ్రీ పి.వి.జి.రాజు పోటీ

కాంగ్రెస్ టిక్కెట్ రానిచో ఇండిపెండెంట్‌గా నిలబడే సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జనవరి 17: ఆంధ్ర యూనివర్సిటీ ప్రో-చాన్సెలర్, మాజీమంత్రి శ్రీ పి. వి. జి. రాజు తాను విశాఖపట్నం నియోజకవర్గంనుంచి లోక్‌సభకు పోటీచేయనున్నట్లు తెలియజేశారు.

శ్రీ రాజు ఢిల్లీలో ప్రధాన మంత్రిని కలుసుకున్న తరవాత నేడిక్కడికి తిరిగివచ్చారు.

తాను కొత్త కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నానని సమాధానంకోసం నిరీక్షిస్తున్నానని శ్రీ పి. వి. జి. రాజు చెప్పారు.

కొత్త కాంగ్రెస్ టిక్కెట్ లభించక ఇస్తే పోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తానని కూడా ఆయన తెలియజేశారు.

కైతాల్ లోక్‌సభ స్థానానికి శ్రీనందాపోటీ

కర్నాల్, జనవరి 17: రైల్వే మంత్రి శ్రీ గుల్జారీలాల్‌నందా కైతాల్ పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు పోటీ చేస్తారు.

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ బన్సీలాల్ ఈ విషయాన్ని పెహవా గ్రామంలో నేడు జరిగిన పత్రికా గోష్ఠిలో వెల్లడించారు.

త్రివేండ్రం నుంచి ఇండిపెండెంట్‌గా కృష్ణమీనన్ పోటీ

త్రివేండ్రం జనవరి 17: మాజీ కేంద్ర మంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ తాను త్రివేండ్రం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు పోటీచేయనున్నట్లు నేటిరాత్రి ఇక్కడ ప్రకటించారు.

ఏ పార్టీకి చెందని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేయదలచానని కూడా ఆయన చెప్పారు.

బెంగాల్, తమిళనాడులలో కొత్తకాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

ఈనెల 22 లోపల ప్రకటితం కాని సూచన

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రధాని శ్రీమతి గాంధి ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో జరుపుతున్న ఎన్నికల ప్రచారం పూర్తయ్యేటంతవరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు క్రొత్త కాంగ్రెసు అభ్యర్థుల జాబితా ప్రకటితం కాకపోవచ్చు.

ప్రధాని ఈ నెల 22వ తేదీన తిరిగి యిక్కడికి వస్తారు.

మొన్న కేంద్ర పార్లమెంటరీబోర్డు (క్రొ కాం) వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 3 వేల మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.

పాట్నా, జనవరి 17: బీహార్ రాష్ట్ర యునైటెడ్ కిసాన్‌సభ రాష్ట్రంలో 43 లోకసభ స్థానాలకు పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారరీత్యా తెలియవచ్చింది.

85 లోక్‌సభ స్థానాలకు కమ్యూనిస్టుల పోటీ

వామపక్ష,ప్రజాస్వామ్యపార్టీలతో సర్దుబాటుకు సిద్ధంగా వున్నట్లు శ్రీ సి. రాజేశ్వరరావు వెల్లడి

హైదరాబాద్, జనవరి 17: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రగతిశీలక శక్తులకు విజయం లభించాలన్న వుద్దేశంతో ఇతర వామపక్ష ప్రజాస్వామ్యపక్షాలతో సర్దుబాట్లుచేసుకోడానికి తన పార్టీ సంసిద్ధంగా వున్నట్లు భారత (మితవాద) కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సి. రాజేశ్వరరావు నేడు ఇక్కడ యు. ఎన్. ఐ. విలేఖరికి చెప్పారు. అయితే ఈ సర్దుబాట్లు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వుండాలని ఆయన అన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో తన పార్టీ మొత్తం 85 సీట్లకు పోటీచేస్తుందని ఆయన వెల్లడించారు.

రద్దయిన లోక్‌సభలో తన బలాన్ని తన పార్టీ పెంచుకొన గలదని ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు.

వామపక్ష, ప్రజాస్వామ్యశక్తుల ఐక్యతను సాధించే కృషిని అధికారకాంగ్రెస్ దురదృష్టవశాత్తు తిరస్కరిస్తున్నదని, తానే ఏకైక మెజారిటీగా రూపొందాలనే పాక్షిక దృష్టిని కలిగియున్నదని ఆయన అన్నారు.

ఈ వైఖరి అభివృద్ధి నిరోధక కూటమికి తోడ్పడటమేగాకుండా,దేశ భవిష్యత్తుకే ముప్పు తెచ్చిపెట్టగలదని ఆయన హెచ్చరించారు.

భారత కమ్యూనిస్టుపార్టీ నాయకుడు ప్రత్యేకించి ఎస్. ఎస్. పి., సి. పి. ఎం. పార్టీలను విమర్శించారు.

అభివృద్ధి నిరోధకకూటమిలో చేరి ఎస్. ఎస్. పి. ప్రజలను వంచించిందని ఆయన అన్నారు. ఈ ధోరణి ఆత్మహత్యాసదృశమని పేర్కొంటూ, ఎస్. ఎస్. పి. ని ఆగాధంలోకి నెట్టుతున్నారని, ఎస్. ఎస్. పి. భాగస్వామ్యంగ గల ఎస్. వి. డి. ప్రభుత్వం వారణాసి విద్యార్థులను మూకుమ్మడిహత్య చేసిందని ఆయన అన్నారు.

అభివృద్ధి నిరోధకకూటమివల్ల ఎట్టి ప్రమాదంలేదని, దీనిని నివారించేందుకు వామపక్షాల, ప్రజాస్వామ్యపక్షాలశక్తుల ఐక్యత అవసరంలేదని మార్క్సిస్టుపార్టీ తలుస్తున్నదని ఆయన అన్నారు.

అభివృద్ధి నిరోధక కూటమితోబాటు, డి.ఎం.కె., సి. పి. ఐ., పి. ఎస్. పి.,కాంగ్రెస్, ఇతర ప్రజాస్వామ్యపక్షాలలో పోరాడుతున్నట్లు ప్రజలకు కనిపిస్తూ, నిజానికి అభివృద్ధి నిరోధక కూటమితో సర్దుబాట్లు చేస్తున్నవని ఆయన అన్నారు.

ఆంధ్రలో సి. పి. ఐ, సి. పి. ఎం రెండు పెద్ద వామపక్షాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సి. పి. ఎం తో పోరాడాలని సి. పి. ఐ. కోరడంలేదని ఆయన అన్నారు.

మార్క్సిస్టులకన్నా, మితవాద కమ్యూనిస్టులకు ఎక్కువ ప్రాబల్యంకల గుంటూరులో వారు అభ్యర్థిని నిలబెట్టడానికి పూనుకొనడం అవివేకంతో కూడిన చర్య అని ఆయన అన్నారు.

కొత్త కాంగ్రెస్‌కు, తన పార్టీమధ్య పెద్ద యెత్తున సర్దుబాట్లు వుండే అవకాశంలేదని ఆయన అన్నారు.

ఉస్మానియాకళాశాలలు నేడే ప్రారంభం

హైదరాబాద్, జనవరి 17 : ఉస్మానియా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలలన్నీ సీతాకాలపు సెలవు అనంతరం రేపు సోమవారం 18 వ తేదీ తెరువబడతాయి.

పారిశ్రామిక ఉత్పత్తిని హెచ్చించటమే ధరల పెరుగుదల నిరోధానికి మార్గం

ప్రభుత్వం అందజేస్తున్న సహాయాన్ని పారిశ్రామికులు వినియోగించుకొనటంలేదని ప్రధాని విమర్శ

బొంబాయి, జనవరి 17 : దేశంలో ధరలను తగ్గించడానికి ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలను తీసుకుంటున్నదని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడు బొంబాయిలో ఒక పత్రికా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వ నాయకులు ఎన్నికల కార్యక్రమాలలో నిమగ్నులై ఉన్నందువలన ధరలను తగ్గించే చర్యలను అమలుపరచడంలో జాప్యం జరుగుతున్నదన్న వాదనను ప్రధాని ఖండించారు.

రూపాయి విలువను తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని ప్రధాని స్పష్టం చేశారు.

దేశంలో కొన్నిప్రాంతాలలో కొన్ని సరుకుల కొరత వలన మాత్రమే ఆ సరుకుల ధరలు పెరిగినాయనీ, ఆ ప్రాంతాలకు అవసరమైన సరుకులను ప్రభుత్వం తరలించడం ద్వారా ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని చెప్పారు.

ధరలు పెరిగిపోవడం వలన పేదప్రజలు వేతనాలే జీవనాధారంగా గల ఉద్యోగులు అధికంగా ఇబ్బందులకు గురిఅవుతున్నారని ప్రధాని అంగీకరించారు. అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ధరల పెరుగుదల తప్పదని ఆమె అన్నారు.

ధరల పెరుగుదలను అరికట్టడానికి ఉత్పత్తిని హెచ్చించడమే మార్గమని ప్రధాని అన్నారు ఇందుకొరకు ఉత్పత్తిదారులకు ప్రభుత్వం తగిన సహాయం అందజేస్తున్నదని కూడా ఆమె అన్నారు. చాలా సరుకులపై పూర్వం ఉన్న కంట్రోళ్ళను ప్రభుత్వం ఎత్తివేసిందని ప్రధాని అంటూ, ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహాన్ని, సహాయాన్ని, వాణిజ్య, పారిశ్రామికనేతలు వినియోగించుకొనడంలేదని ఆమె అన్నారు.

పారిశ్రామికులు తమ పరిశ్రమలను ఉత్పత్తిని హెచ్చించాలని మాత్రమే ప్రభుత్వం కోరుతున్నది గాని, వారు త్యాగాలను చేయాలని చెప్పడం లేదని, వారి సంపదను స్వాధీనం చేసుకోవాలని కోరటం లేదని ప్రధాని స్పష్టీకరించారు.

దేశంలో పారిశ్రామికాభివృద్ధి అవసరమనీ, దేశవ్యాప్తంగా లఘుపరిశ్రమల రంగం కూడా చురుకుగా విస్తరణజరగాలని ప్రధాని అన్నారు. ఈ అభివృద్ధి వలన ప్రజా బాహుళ్యానికి ప్రయోజనాలు లభించాలనీ, దేశంలో సామ్యవాదాన్ని క్రమంగా ప్రజాస్వామ్య పద్ధతులలో తేవడానికే తన ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, ఆమె వివరించారు.

'కమ్యూనిజం' సిద్ధాంతానికీ, పెట్టుబడిదారీ విధానానికీ కూడా కాలదోషం పట్టిందనీ, ప్రధాని ఉద్ఘాటించారు.

భూమిశిస్తు విధానం

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య

ఉత్తరప్రదేశ్ శాసనసభ 1970 డిసెంబరు 9న ఆరున్నర ఎకరాలు అంతకు లోగాగల భూముల పట్టాదారులపై శిస్తు వసూళ్ళు రద్దుచేస్తూ తీర్మానించింది. తర్వాత అందుకు అవసరమగు శాసనం తెస్తూ వున్నారు. ఒరిస్సా ప్రభుత్వం 1967 లో స్వతంత్ర— జనసంఘం కలయికతో మంత్రివర్గం ఏర్పడినప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో భూమిశిస్తు రద్దుచేస్తూ శాసనం చేశారు. దేశవ్యాప్తంగా భూమిశిస్తు రద్దుచేయవలెననే ఆందోళన విస్తృతమైంది.

కేంద్ర మంత్రివర్గంలో శ్రీ మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉండగా వ్యవసాయాదాయాలపై పన్ను విధించారు. అది మొదట అనుకున్న రూపంకన్నా చాలా అధిక భారం రైతాంగం మీద పడుతుందని సంవత్సరం వెంవత్సరం రుజువుచేస్తున్నది. వ్యవసాయదారులమీద పన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినది. అందుచేతనే ఈ పన్నును పంజాబు హైకోర్టు రద్దుచేసింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ప్లానింగు కమీషనుతోపాటు వ్యవసాయ ఆదాయాలపై పన్ను విధించవలసిందిగా కోరింది. అంగీకరించనందున తామే చేశాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ తేయాకు, కాఫీ, రబ్బరు తోటలపై వ్యవసాయాదాయపు పన్ను విధించారు. పాత హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయాదాయాలపై పన్నువిధించారు. కానీ, వసూలు చేయడంలో శ్రద్ధ వహించలేదు. దరఖాస్తు నైజాం ప్రభుత్వ ఫ్యాక్టరీవారు ఉన్నామన్నా తీసుకోక చివరకు విధిలేక తీసుకోవడం సాధ్యం. ఇప్పుడు ఆ యా రాష్ట్రాలలో వున్న రాష్ట్ర శాసనసభలు చేసిన వ్యవసాయాదాయపు పన్నుల శాసన ప్రకారం వసూలు అయిన వివరాలు ఇవి :

వ్యవసాయాదాయం పన్ను
(లక్షల రూపాయలలో)

రాష్ట్రం	1968—69	69—70	70—71
అస్సాం	95	290	305
బీహార్	14	21	23
కేరళ	324	340	341
మహారాష్ట్ర	3	105	116
ఒరిస్సా	7	8	8
రాజస్థాన్	1	1	1
తమిళనాడు	188	191	192
ఉత్తర ప్రదేశ్	23	22	27
పశ్చిమ బెంగాల్	173	123	122
భారత్ మొత్తం	993	1148	1292

అన్ని రాష్ట్రాలలో శిస్తు ఆదాయం సంవత్సరానికి 1962—63 లో 12362 లక్షలు వుండి, 1970—71 లో 12065 లక్షలు అంటే దాదాపు స్థిరంగా ఉండిపోయింది. దీనితో వ్యవసాయాదాయం పోల్చుకుంటే 1292 లక్షలు, అదీ 10 రాష్ట్రాలలోనే వుంది. అంటే, 0.39 శాతం అన్నమాట. అది ముఖ్యంగా కాఫీ, తేయాకు, రబ్బరు తోటలమీదనే వేశారు.

రాష్ట్ర వనరులు పెరుగడంలోగాని, ఆలోచించినా కానీ, ఎంతసేపటికీ ఆలోచన తగిలేదీ భూమి శిస్తు మాత్రమూ ఈ పద్ధతి విజంగా పాతబడిపోయిందని చెప్పక తప్పదు. తర్వాత యేర్పడింది రాష్ట్ర ఎక్సైజు. ఈ రాష్ట్ర ఎక్సైజ్‌ను మద్యనిషేధాన్ని రద్దుచేస్తూ, 1937 లో అనాటి మద్రాసు రాష్ట్రంలో అప్పటి ప్రధాని శ్రీ రాజాజీ ప్రారంభించారు. దానితో పాటు ఇతర రాష్ట్రాలు మద్యనిషేధం అనుసరించినా, అనుసరించకపోయినా కాంగ్రెసు అంటూ అమ్మకంపన్ను అనుసరించారు. మద్యపానవిషేధాన్నిరద్దుచేసినందువల్లవచ్చే నష్టం భర్తీచేసుకోవడానికి అంటూ మద్రాసురాష్ట్రం ప్రారంభించినా, ఆదాయాని కంటూ అన్ని రాష్ట్రాలూ ప్రారంభించాయి. వీటితోపాటు మొదటినుండి వున్నస్టాంపు డ్యూటీ, ఇక మిగులు అవి ఇవీ—అన్నీ అంటూ కొన్ని పద్దులు వున్నవి. అవి చాలా చిన్న ఆదాయాలు.

ఈనాటి ప్రణాళికా యుగంలో ఈ పన్నుల పెంపకం పద్ధతిలో వరుస క్రమంగా పెరిగిపోతున్నది అమ్మకాల పన్ను. తగ్గిపోవడం లేకపోయినా పెరగకుండా వుంది, భూమిశిస్తు, తరువాత పెరిగిపోతున్నది ఉన్నచోట ఎక్సైజ్ అమ్మకం పన్నులు. ఆ వివరా లివి.

ఆంధ్రప్రదేశ్‌లో
(లక్షల రూపాయలలో)

సంవత్సరం	భూమి శిస్తు	రాష్ట్ర ఎక్సైజ్	అమ్మకం పన్ను
1957—58	1058	633	893
1958—59	1038	656	845
1959—60	1130	762	1080
1960—61	929	809	1189
1961—62	1020	872	1336
1962—63	1651	903	1397
1963—64	2017	1186	1743
1964—65	1805	1242	2203
1965—66	1412	1374	2231
1966—67	1107	1489	2822
1967—68	790	1599	3445
1968—69	2016	1802	4083
1969—70	1677	2488	4565
1970—71	2120	3131	4625

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో ఉన్నప్పుడు ప్రకాశంపంతులు పదిరూపాయలు, అంతకు లోగా వున్న శిస్తు రద్దుచేస్తాం అన్నారు. ఇంతలో ప్రభుత్వం పడిపోయింది. 1955 ఎన్నికల ముందు తమ ఎన్నికల ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఈ విధంగా ప్రకటించింది.

"10 రూపాయలు లోపు భూమిశిస్తు చెల్లించే రైతులు అసలు శిస్తు చెల్లించ నక్కరలేకుండా ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వు లిచ్చివుంది. ఇందువల్ల వచ్చు లోటును ఇతర పన్నుల వలన పన్నుల వల్ల భర్తీచేయుట కేర్పాటు చేయుబడును కాని, ఇంతలో ప్రభుత్వం రాజీనామా నీయవలసి వచ్చినందున, అసెంబ్లీ రద్దుచేయబడినందువలన దీనికి తగు శాసనము చేయ వీలులేకపోయెను. ఈ కారణమున గవర్నరు ఈ ఉత్తరువు ఆపియుండెను. కాంగ్రెసు తిరిగి ప్రభుత్వము స్వీకరించిన వెంటనే ఇదేగాక ఇంకను ఇట్టి రైతు లోకమునకు మేలు చేయు చర్యల నవలంబింపగలదు" అని ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికలలో కాంగ్రెసు తిరిగి ప్రభుత్వం స్వీకరించింది. ముఖ్యమంత్రిగా వచ్చిన శ్రీ బెజవాడ గోపాలరెడ్డి ఆ వాగ్దానం కాంగ్రెస్ ఐక్యసంఘటన తనే అది అమలు జరుపవలసిన బాధ్యత తమకు లేదని త్రోసి వేశారు.

ఆ తరువాత శ్రీ సంజీవరెడ్డి ప్రభుత్వం భూమి శిస్తుకు అదనపు శిస్తు శాసనం ద్వారా రెండు రెట్లు చేశారు. అది చివరకు హైకోర్టు, సుప్రీం కోర్టులలో కొట్టివేయడం జరిగింది. అయితే, తర్వాత దానిని పునరుద్ధరించుచూ 1967 లో చేసిన శాసనం శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పదిరూపాయలలోగా శిస్తు రద్దుచేస్తున్నామని శాసనంలో చేర్చారు. అంటే, శ్రీ ప్రకాశం నా డిచ్చిన 10 రూపాయల మినహాయింపు ఇప్పుడు అయిదు రూపాయలకే అన్వయించిరి అన్నమాట. ఈవిధంగా యిచ్చిన ఈ పది రూపాయలు రద్దు ఎందరికి అన్వయించిందో,ఎంతమాత్రం రైతాంగానికి సహాయం వచ్చిందో ఈ క్రింది అంకెలు రుజువు చేస్తవి :

పది రూపాయల మాఫీ

	జిల్లా	పట్టాదారులు	మొత్తం
1.	శ్రీకాకుళం	89594	214129
2.	విశాఖపట్నం	82394	182396
3.	తూర్పు గోదావరి	34484	106679
4.	పశ్చిమ గోదావరి	30202	88503
5.	కృష్ణా	36660	124211
6.	గుంటూరు	98398	437594
7.	నెల్లూరు	59251	170998
8.	కడప	79455	239942
9.	చిత్తూరు	130461	317508
10.	అనంతపురం	135586	358073
11.	కర్నూలు	82045	299448
12.	మహబూబ్‌నగర్	85653	325040
13.	నల్గొండ	101225	361861
14.	ఖమ్మం	47085	178129
15.	హైదరాబాద్	36211	141554
16.	వరంగల్లు	60995	283146
17.	మెదక్	62138	227705
18.	కరీంనగర్	134897	329105
19.	నిజామాబాద్	47189	130879
20.	ఆదిలాబాద్	62948	250756
		14,92,871	47,67,665

పన్ను కొట్టివేయుటవలన మినహాయింపు యిచ్చినందువల ప్రయోజనం ప్రధానంగా ఆంధ్రదేశానికి ప్రకాశం పంతులు ఆశించినంతగా రాలేదు. మొత్తంమీద తగ్గింపాం అని చెప్పుకోవడానికి ఉపయోగపడింది. అయితే, భూమి శిస్తు రద్దుచేయుడం సాధ్యంకాదనే వాదానికి బలం లేకుండా పోయింది. అంతవరకు సంతోషమే. అయితే, ప్రయోజనం లేకపోయిం దనుకోండి.

ఇప్పుడున్న ఈపరిస్థితులు యోచనచేస్తే భారత దేశంలో రాష్ట్రాలన్నింటా పడానికి భూమిశిస్తు ఆదాయం అన్ని పన్నులపైనా 7.9 శాతం అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో 17.0 అంటే మొదటి స్థానంలో వుంది. వివిధ రాష్ట్రాలకూ పన్నుల రాబడిలో భూమి శిస్తు 7.9 వుంటే, స్టాంపులు, రిజిస్ట్రేషను 7.2 శాతం ఉంది. రాష్ట్ర ఎక్సైజు 13.1 వుంది. ఇక అమ్మకాల పన్ను 49.8 శాతం ఉంటున్నది. ఈవిధంగా ఆ యా రాష్ట్రాలు 1970—71 సంవత్సరంలో వసూలు చేస్తున్న ఆదాయంలో ఎంతెంతగా యే యే శాసనం వుందో గమనించ దగును.

వివిధ రాష్ట్రాల పన్నులవల్ల ఆదా (లక్షల రూపాయలలో)

రాష్ట్రం	అమ్మకం పన్ను ఆదా	శాతం	రాష్ట్ర ఎక్సైజు ఆదా	శాతం	భూమిశిస్తు ఆదా	శాతం	స్టాంపులు ఆదా	శాతం	మోటారు ఆదా	శాతం
1. ఆంధ్రప్రదేశ్	4625	37.1	3132	25.1	2121	17.0	1011	8.1	1454	11.7
2. అస్సాం	1572	47.8	328	11.4	398	11.9	139	4.8	161	5.6
3. బీహారు	4180	50.9	1184	14.4	919	11.2	851	10.4	278	3.4
4. గుజరాత్	5376	60.0	80	0.9	571	6.4	627	7.0	658	7.3
5. హరియానా	1392	38.4	725	20.0	130	3.6	505	13.9	92	2.5
6. కాశ్మీర్	210	28.6	251	34.1	76	10.3	50	6.8	50	6.8
7. కేరళ	3375	52.3	900	14.0	204	3.2	608	9.4	619	9.6
8. మధ్యప్రదేశ్	3750	47.5	1408	17.8	720	9.1	533	6.7	354	4.5
9. మహారాష్ట్ర	13980	57.9	794	3.3	1517	6.3	1408	5.8	1405	5.8
10. మైసూరు	4270	45.3	1900	20.1	730	7.7	709	7.5	815	8.6
11. నాగాలాండు	5	20.8	7	29.2	1	4.2	—	—	8	33.3
12. ఒరిస్సా	1515	54.7	427	15.4	108	3.9	230	8.3	267	9.6
13. పంజాబు	3030	41.2	2151	29.3	240	3.3	776	10.6	221	1.6
14. రాజస్థాన్	2800	48.9	800	14.0	888	15.5	291	5.1	327	5.7
15. తమిళనాడు	7259	56.8	100	0.8	417	3.3	1477	11.6	2202	15.8
16. ఉత్తరప్రదేశ్	5487	48.8	2590	19.2	1611	12.0	1231	9.1	758	5.6
17. పశ్చిమబెంగాల్	7040	54.6	1541	11.9	345	2.7	940	7.3	695	5.4

(రిజర్వు బ్యాంకు బులిటెన్, ఆగస్టు 1970)

భూమిశిస్తు వసూళ్ళు అనిశ్చితంగా ఉన్నవి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇది ప్రథమంగా పెరుగుతూ వస్తున్నది. నీటి తీరువ పెంపకం, అదనపు పన్నుల పెంపకం, జరుగుతున్నమాట ఎంత నిజం, వసూళ్లలో ప్రజలకు వచ్చిన ఈ విబేధాలవల్లనేమి, గ్రామోద్యోగ సంస్థల సమ్మెల ఫలితంగా నేమి, ప్రభుత్వం రిమిషను ఉన్నామని, యివ్వామని, మరల ప్రస్తుతం అవు దల మాత్రం చేశాం అంటూ పోతూ వసూళ్ళు నిలకడగా శ్రద్ధ లేకపోవడం, పడితే, ఒక్కసారిగా అధికారులు గ్రామాలమీద పడి వసూళ్ళు చేయ ప్రయత్నించడం, భయభ్రాంతులను చేసివేయడం, చివరకు జరిగేది లేక పోవడం రాష్ట్రాధినేతలలోకూడా ఈ భూమిశిస్తు వసూళ్లు గ్రామ పంచాయతులకు అప్పగించితే బాగుంటుం దనే అభిప్రాయం బయలుదేరడం, ఆలోచింపతగిందే.

కొందరు ఇంతమొత్తం పంచాయతీలకు యివ్వ తమా అంటున్నారు. అయితే, విజంగా అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పంచాయతీలకు పంచాయతీరాజ్ సంస్థలకు 40 నుండి 50 కోట్ల రూపాయల వరకు అందచేస్తున్నారు. ఆ వసూలు కూడా దాదాపు 20 కోట్లకు చెందిన మొత్తాలు పంచాయతీల కిస్తే, వచ్చే ఆర్థిక నష్టం ఉండుందని తలంచజాలం. కానీ, పన్నులు పంచాయతీకి ఇస్తే అనేక యిబ్బందులు పక్షికక్షలు, రాజకీయ ముఠాల వైరుధ్యాలు, వీటి ఫలితంగా పన్నుకారు జనానికి భూముల రిక్కలు లభించక, పన్ను వసూలుచేసి శిస్తు చెల్లించినట్లు ఉదహరించక, రశీదులు యివ్వక, బాకీ పెడితే చివరకు పొలం గల రైతు తన భుక్తం క్రింద ఆ భూమి ఉన్నట్లు రుజువుచేసుకునే అవకాశం కూడా లేకుండా పోతుందేమోనని భయం కలుగకపోవడం లేదు. అయితే, గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లులను వేసి వసూళ్లను అర్బులను వారికే అప్పగించుతూ వస్తే పద్ధతిలో నడుస్తున్న ప్రభుత్వ విధానంలో అధికారం ఎక్జిక్యూటివ్‌లచేతికే పోతుందని తెలుస్తున్నది. అయితే, ఒక్క ఆఫీసరు నాలుగు అయిదు పంచాయతీలకు ఎగ్జిక్యూటివు ఆఫీసరుగా పైకం డ్రాచేసి ఖాజేస్తున్నారని వదంతులు ప్రబలంగా వున్న ఈ రోజులలో ఈ విధానం క్రమబద్ధం చేసుకోవడం ప్రభుత్వ పరంగా పంచాయతీరాజ్ సంస్థ ద్వారానూ, ప్రజల పరంగానూ హెచ్చరిక ప్రవర్తన అవసరం.ఇది ఏర్పరచుకుంటే ఈపంచాయతీరాజ్‌కు అప్పగించే ఆలోచన మంచిదే నవిపించుతుంది. ఈ విషయం ప్రజలు, రైతులు, పంచాయతీ సభ్యులు, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజల విశ్వాసాన్ని సాధించుటయేగాక, పంచాయితీలకు పన్ను వసూళ్ళను తినివన్వా హక్కులు పోయే ప్రమాదం సంభవించుతుందని భయంనుండి, హోమీ, రక్షణ యేర్పరచగల మనోవిశ్వాసాన్ని ప్రజలకు కలిగించేందుకు ప్రయత్నం చేయవలె. భూమిశిస్తు పంచాయతీలకు అప్పగించేందుకు ఆలోచన చేస్తే రక్షణలు కలిగించి పంచాయతీల పరం చేయాలి.

సమిశ్రగూడెం సమితిబడ్జెట్ ఆమోదం

నిడదవోలు, జనవరి 17— సమిశ్రగూడెం పంచాయతీ సమితి సమావేశం సమితి అధ్యక్షుడు శ్రీ ముళ్లపూడి కృష్ణారావు అధ్యక్షతనజరిగింది. 1971—72 బడ్జెట్ అంచనాలను సభులు ఏకగ్రీవంగా ఆమోదించారు. బి. డి. వో. శ్రీ ఎస్. పోతరాజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. (వం.వి.)

భద్రాచలం భూమితనఖా బ్యాంక్ ఎన్నికలు

భద్రాచలం, జనవరి 17: భద్రాచలం భూమితనఖా బ్యాంకు పాలకవర్గం ఎన్నికలు జరిగినవి. సర్వశ్రీ గ్రంధుల గోపాలరావు కొమనాపల్లి కృష్ణమూర్తి, జాడినేని పుల్లయ్య పాదిరెడ్డి సుబ్బారావు, గిడ్డే వెంకటరావు, వేగేశన సత్యనారాయణరాజు, పినం జనార్ధనరావు, సూరానేని నారాయణ, కోమరాజు నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయినారు.

తెలంగాణానుండి మార్పబడిన ఉపాధ్యాయుల సమస్యలు

లేఖలు

అయ్యా, తెలంగాణా ప్రాంతము నుండి సుమారు సంవత్సరము 6 మాసముల క్రితము ఉపాధ్యాయులు — ఆంధ్రాలోని వివిధ జిల్లాలకు మార్చబడినారు. కాని తెలంగాణా ఉద్యమ సందర్భమున చాలామంది తెలంగాణా ప్రాంతములో పనిచేయుటకు వీలులేని పరిస్థితులలో ఉద్యోగము చేయు చున్న స్థలములను వదిలి వచ్చినారు. ఇంతలో వేసవి సెలవులు వచ్చినవి. పాఠశాలలు తెరచిన తరువాత కూడ అచ్చటకు పోయి పని చేయుటకు వీలులేకవందున మరల పోయి చేరలేక పోయినారు. ఇందు ఉపాధ్యాయుల తప్పిదము ఉమన్నమాత్రము లేదు. సరియైన రక్షణ లేని స్థలములలో ఉపాధ్యాయులకు, అవమానములకు అస్కారమైన చోటులలో పని చేయుట అసాధ్యమని అందరకు తెలిసిన విషయమే. తరువాత చాలామందిని ఆంధ్ర ప్రాంతమునకు మార్చడము జరిగినది మార్చబడిన ఉపాధ్యాయులు ఈ క్రింది సమస్యలు యింకను ఎదుర్కొనవలసి వచ్చు చున్నది. అట్టి కాలపు జీతమువగురించి పై అధికారులకు వ్రాసినను తా తీయుము సమాధానము యిచ్చుట లేదు.

తెలంగాణా ప్రాంతములో పనిచేయు చున్న కాలములో ఈ ఉపాధ్యాయులకు డి.ఎస్.సి రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషనులను సర్వీసు రిజిష్టరులలో నమోదు చేయ వలసి యున్నది. అట్టి పని అచ్చటనున్న సమయములో జరుగలేదు. ఇచ్చట అట్టివి నమోదుచేయునందున క్రొత్త స్కేల్సు లభించుట లేదు. ఇంక్రిమెంట్లు లభించుట లేదు. కాన అనేకములగు చిక్కులను ఎదుర్కొన వలసి వచ్చుచున్నది.

తిరిగి వాటిని తెలంగాణా జిల్లా పరిషత్తులకు పంపిన వారేమాత్రము శ్రద్ధ తీసి కొనుట లేదు. డైరెక్టరు గారికి, విద్యాశాఖ ఉపకార్యదర్శి గారికి ఎన్నిసార్లు వ్రాసినను ఏమియు సమాధానము లేదు. పూర్వము ఈ ఉపాధ్యాయులు పనిచేసి వచ్చిన తెలంగాణా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవసరమగు విషయములకొరకు ఉత్తరములు వ్రాసినా వారు ప్రత్యుత్తరములు యిచ్చుట కాని, అవసరమగు పనులు చేయుట గాని జరుగుట లేదు. అట్టి విషయములను జిల్లా పరిషత్తులకు వ్రాసినను వారు ప్రధానోపాధ్యాయులను అట్టి పనులు పూర్తి చేయ వలసినదిగా ఆదేశించుచున్నట్లు లేదు. కొందరి ఎల్.పి.సి.లు మరియు ఎస్.ఆర్.లు డూప్లికేట్ సెక్షనులు పంతకములు చేసిన తరువాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెలలు తరబడి వుంచుకొని పంపించిన ఉదంతములు కోకొల్లలు. కొందరికి పనిచేసిన జీతములు పుచ్చుకొనిన కాలము కూడ కొందరు తెలంగాణా ప్రధానోపాధ్యాయులు సెలవు కాలముగా ఎల్.పి.సి.లో వ్రాసి వాటిని సవరించమని వ్రాయుగా లక్ష్యపెట్టని పరిస్థితులు కలవు. ఈ విషయములు ఆ జిల్లా పరిషత్తు అధికారుల దృష్టికి తప్పనిసరి ఫలితము కల్పించుట లేదు.

కావున పై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయ ప్రతినిధులు శ్రద్ధతో పై సమస్యలను త్వరగా పరిష్కరించుటకు తోడ్పడవలసినదిగా మనవి చేసు కొను చున్నాను.

ఇ. బాలచంద్రర్,
గూడూరు.

అయినప్పటికీ నేటివర్కు అనగా పదకొండు సంవత్సరాల అనంతరము కూడ కార్పొరేషన్‌వారు ప్రయాణీకుల రిక్షా ర్యార్థము షెల్టర్లు నిర్మించకపోవుట మిక్కిలి శోచనీయము. ఎన్ని విజ్ఞప్తులు అందజేసినప్పటికీ అరణ్యరోదన మగుచున్నది. ముఖ్యముగ వర్షాకాలములోను, వేసవిలోను ప్రయాణీకుల యిబ్బందులు దుర్భరము, వర్ణనాతీతము.

బస్ డిపోనుండి వివిధ ప్రదేశములకు పెడలు బస్సులు ముఖ్యముగ అయిదు ప్లాట్ ఫారములవద్ద అగుచున్నవి. ఒక్క ప్లాట్ ఫారము వద్ద మాత్రము రోటరీ క్లబ్బువారి ధర్మము వల్ల ఒకషెల్టరు నిర్మాణము జరిగినది. మరి యొక షెల్టరు నిర్మాణమునకు స్థానికలయన్సు క్లబ్బువారు ముందుకు వచ్చి సుమారు రెండు సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేసి యున్నారు. కాని అందువలకు కార్పొరేషన్ కేంద్ర ఆఫీసు నుండి అనుమతి లభించుటకు సుమారు పదిహేను మాసాలు పట్టినది. తదుపరి లయన్స్‌క్లబ్బువారు అప్పటో నిధులు లేవనే కారణాన నిర్మాణ సంకల్పమును విరమించుకున్నారు. కార్పొరేషన్ యాజమాన్యము వారు షెల్టరు నిర్మాణమునకు లయన్స్ క్లబ్‌వారికి అనుమతి విచ్చుటలో గల జాప్యకారణము వలన షెల్టరు నిర్మాణము ఆగి పోయినది.

ముఖ్యమైన కేంద్రముగ విలసిల్లుచూ యాజమాన్యముకు ఎంతో ఆర్జన సమకూర్చు చున్నప్పటికీ, జాతీయము చేయుటతో గల ముఖ్యోద్దేశ్యమునకు—ప్రయాణీకులకు సౌకర్యాలు కల్గ చేయుటకు తిలోదకాలిచ్చుట జర్గు చున్నది. యాజమాన్యమువారి కిట్టి కప్పుడు విధుల కొరత సాకుగా చెప్పుట గాక,ఒక వింత సమాధానము— ప్రయాణీకుల షెల్టరు నిర్మాణము వారి విద్యుక్త ధర్మములలో భాగముకాదని చెప్పుట కూడా పరిపాటి అయినది. దీనిలో గల ఔచిత్యము ప్రతి ఒక్కరు గమనించ ప్రార్థన. వెంటనే సమీపిస్తున్నది. గాన గుడివాడ డిపో కనీసం రెండు ప్రయాణీకుల షెల్టర్లు అయినా తక్షణము నిర్మించుటకు పూనుకోవలసిందిగా మనవి చేయు చున్నాను.

యం. వి. యస్. ప్రకాశరావు,
మాజీ మునిసిపల్ కౌన్సిలర్,
పట్టణ కొత్తకాంగ్రెస్ కార్యదర్శి.

ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రులకు ఉద్యోగావకాశాలు ?

అయ్యా! "విశాఖ ఉక్కు—ఆంధ్రుల హక్కు" అనే వీరోచిత నాదంతో ఉక్కు ఉద్యమం సంభవించి ఎందరో ప్రాణత్యాగం చేశారో అందరికీ తెల్సు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ పన్నులు విశాఖలో నిర్మాణ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది మనం కనీసం ఆలోచించాల్సిన విషయం.

ఈ సందర్భంగా—ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగ విషయాన్ని ప్రధానాంశంగా ప్రతి ఆంధ్రుడు గుర్తించాలి ఉద్యోగావకాశాల విషయంలో ఆంధ్రులకు ప్రథమస్థానం ఇవ్వాలి. అని ప్రతీ తెలుగు సోదరుడు ప్రభుత్వాన్ని కోరవలసిన సమయమిది. లేకుంటే— ఉదాహరణకు 'కోరమాండల్'—భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ అండ్ వెసెల్స్ ఫ్యాక్టరీలలో లాగే— కుట్ర తన్నీ— పునాదులువేసి— నిర్మాణం పూర్తి అయ్యేదాకా తెలుగు వాళ్ళను కూలీలుగా ఉపయోగించుకుని— ఉన్నత ఉద్యోగాలలో రాష్ట్రేతరులు దిగుమతి చేసే అవకాశం లేకపోలేదు. ఇదిఆంధ్రకు—అనాదిగాజరుగుతున్నఅన్యాయమే.

కాబట్టి ప్రజలు— రాష్ట్ర ప్రభుత్వం కూడా—ముఖ్యంగా అస్థిరకాల ఉద్యోగాలలోనూ తెలుగు వారిని ప్రధానంగా నియామకులను భర్తీ చేయించాలని కేంద్రంపై ఒత్తిడి చేయుటం అవసరం

ఇది జరగకపోతే— విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన ఆంధ్రులకు ఏ ! ధంగానూ ఉపయోగ కారి కాదని మనం గుర్తించాలి.

చలం (బెంగాన్)
కాకినాడ—2.

ప్రజాస్వామ్య పద్ధతిలో సత్వర పురోభివృద్ధి

ప్రజలు వేచివుండే కాలం అంతరించిందని బొంబాయి ప్రచారసభలో ప్రధాని హెచ్చరిక

బొంబాయి, జనవరి 17 : దేశం అత్యంత వేగంగా పురోగతిని సాధించవలసి యున్న దని, దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కృషి జరగవలసి యున్నదని నేటి ఉదయం ఇక్కడ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఉద్ఘాటించారు.

పురోభివృద్ధి పట్ల ప్రజలు అసహనంతో వున్నారని దేశ ప్రగతిని సాధించడంలో వారు కాలు ఎటువంటి జాగుచేసినా, ప్రజలు సహించలేరని, కాలం అతివేగాన పరుగెడుతున్నదని ఆమె అన్నారు.

నగరంలో ఒకటిన్నరపాటు ఉత్సాహంతో స్వాగతం చెప్పారు. వారు అంతా వినాదాలు చేశారు. నేడు ప్రధాని ఇక్కడకు రాగానే, పశ్చిమ శివార్లలో బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ (కొత్త) కమిటీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ పై విధంగా అన్నారు.

వివాహాశ్రయంలో పాల్గొన్న కొందరు ప్రదర్శకులను పుంచరాదని జనసంఘం అనుయాయులు అభిప్రాయం తెలియజేసినందున, అక్కడవున్న పతాకాలను అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా వాటిని ఎగుర వేశారని అందువలన వాటిని తొలగించామని వివాహాశ్రయ అధికారి ఒకరు చెప్పారు.

కొంతమంది ప్రజలు మనం శీఘ్రగతిని పురోభివృద్ధి సాధిస్తున్నామని అంటున్నారని, మరికొంతమంది నెమ్మదిగా మనం పురోగమిస్తున్నాం అని అంటున్నారని ఆమె అన్నారు. ఈ రెండింటికీ సమన్వయమైన విధానాన్ని కనుగొని ప్రగతిని సాధించాలని ఆమె అన్నారు.

తొలుత విశాలమయిన గోల్డెన్ టుబాకో కంపెనీ కాంపౌండ్ వద్ద అనేకమంది ప్రజలు ప్రధాని రాకకై నిరీక్షిస్తూ కూర్చొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ నావ్ జోషి కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ కె. కె. షా లతో బాటు ప్రధాని రాగానే ప్రజలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు.

ప్రధాని హిందీలో ప్రసంగిస్తూ పురోభివృద్ధిని సాధించడానికి 'మధ్యేమార్గాన్ని' దేశం అనుసరించవలసి యున్నదని, ఈ మార్గం రాజ్యాంగ బద్ధమూ, ప్రజాస్వామ్య విధానాలను అనుసరించి వుండాలని అన్నారు.

"ఎవరి ఆస్తిని తీసుకోవాలని మేము కోరడంలేదు. కాని ఏ ఆస్తి పాస్తులులేని వారికి ఏదో ఒకటి సమకూర్చాలన్నదే మా ప్రయత్నం" అని ఆమె అన్నారు.

దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు తాము ప్రజాస్వామ్య పక్షాలమని ప్రకటిస్తున్నాయని ఆమె అన్నారు.

ప్రత్యేకించి స్వతంత్ర, జనసంఘ్‌లను గూర్చి ప్రస్తావిస్తూ, కొన్ని వర్గాలకు, వ్యక్తులకు వ్యతిరేకమైన జనసంఘ్‌ను, సంపన్నుల కొరకే పాటుపడే స్వతంత్ర పార్టీని ప్రజాస్వామ్య పక్షాలని పిలవరాదని ఆమె అన్నారు.

"భూస్వామ్యం" ప్రభావం వున్న కారణంగా తరతరాలుగా భారతదేశ ప్రజలు పేదరికంతో బాధలు పడుతున్నారని, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలద్వారా పేదరికాన్ని రూపు మాపడానికి తాను కృత నిశ్చయురాలై వున్నట్లు ప్రధాని వెల్లడించారు.

సోషలిజం పథం అడుగడుగునా అనేక కష్టాలతో నిండివుందని, ప్రాక్ పశ్చిమాల మార్గదర్శకత్వం క్రింద గాక, సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణమైన మార్గాన్ని దేశం ఎంచుకోవలసి యున్నదని ప్రధాని అన్నారు.

ఘనస్వాగతం

అహమ్మదాబాద్‌నుండి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ప్రత్యేక విమానంలో బొంబాయులో పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి రాగానే ఆమెకు ఘన స్వాగతం ఇచ్చారు.

టెర్మినల్ భవనంలో వేలాది ప్రజలు గుమిగూడి, ప్రధాని రాగానే పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. 'ఇందిరాజీకి బొంబాయి ఘన స్వాగతం' అని వ్రాసిన పెద్ద పోస్టర్‌ను భవనంపై అంటించారు.

ప్రధానికి ముఖ్యమంత్రి శ్రీ వి. పి. నాయక్ ప్రభృతులు స్వాగతం ఇచ్చారు.

సిరిలంక చుక్కలు వున్న నీలి ఛీరలోని శ్రీమతి ఇందిరా గాంధి జారులు తీర్చి నిలిచిన ప్రజల పుష్పమాలలను అందుకొనేందుకు ఒక ఫర్లాంగుదూరం వడిచి వెళ్లారు. ఆమెకు

ప్రజల పురోగతికి రాజ్యాంగ సవరణ

(1 వ పేజీ తరువాయి)

వాటికి అత్యంతకం చెప్పకాలని కూడా ప్రధాని అన్నారు.

ధరల పెరుగుదల సమస్య

ధరల పెరుగుదల సమస్య విషయమై ప్రధాని ప్రస్తావించి వర్ధమాన దేశాలలో ధరలు అనివార్యమని, కొంతవరకు ధరల పెరుగుదల కొంతమేరకు హెచ్చిన విషయం వాస్తవమేనని, అందువల్లనే పరిస్థితిని అదుపులోనికి తేవడానికై కొన్ని నిర్మాణాత్మక చర్యలను విధిగా దిగుమతి చేసుకోవడం జరుగుతున్నదని ప్రధాని తెలియ జేశారు.

ధరల పెరుగుదలను అరికట్టడానికి తగు చర్యలు గైకొనే విషయమై ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నదని కూడా శ్రీమతి ఇందిరాగాంధి చెప్పారు.

పేదరికం నిర్మూలన

దేశంలో పేదరికం, నిరుద్యోగసమస్యలను పరిష్కరించడానికి కాలపరిమితితో కూడిన ఒక కార్యక్రమాన్ని మీరు చేపట్ట నున్నారా? అని ప్రశ్నించగా, దశసూత్ర ఆర్థిక కార్యక్రమాన్ని అమలు చేయాలని తమ పార్టీ అభిలషిస్తున్నదని ప్రధాని జవాబిచ్చారు.

అయితే స్వల్ప వ్యవధిలో అనల్ప ఫలితాలను సాధించడం కష్టసాధ్యమనిఅన్నారు. ఇండియావంటి పెద్ద దేశంలో అభివృద్ధి పథకాలను అమలు చేయడం ద్వారా మాత్రమే పేదరికాన్ని నిర్మూలించవచ్చునని, ఈ పథకాల అమలుకూడా దశలవారీగా జరగాలనిఆమె వివరించారు.

ఇందుకు సంబంధించి తమ ప్రభుత్వం కొన్ని చర్యలు గైకొన్నదని కూడా ఆమె చెప్పారు.

సాంఘిక న్యాయంతోపాటు ఆర్థికపురోగతినికూడా సాధించాలని తమపార్టీ అభిలషిస్తున్నదని శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించారు.

విదేశీ దురాక్రమణల వల్లను, ప్రకృతి వైపరీత్యాల వల్లను దేశ ఆర్థిక ప్రగతి మందగించినదని ఆమె తెలియ చెప్పారు.

మధ్యంతర ఎన్నికలు

రాష్ట్ర అసెంబ్లీలకుఎన్నికలు జరిపించకుండా, కేవలం లోక్‌సభకు మాత్రమే తాము ఎన్నికలు జరిపించడానికి గల కారణాలను ప్రధాని నిన్న ఇక్కడ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ వివరించారు.

పేదరికం, నిరుద్యోగం సమస్యల పరిష్కారానికి సోషలిస్టు విధానాలను అవలంబించాలని ప్రజలు అభిలషిస్తున్నారా? లేదా? అన్నదే ప్రస్తుత సమస్యఅని,తాముఏమార్గాన్ని అనుసరించ దలచారో ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ఇది జాతీయ సమస్యఅని కూడా ప్రధాని వివరించారు. అందువల్లనే, ఈ సమస్యపై లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిపించాలని తాము నిర్ణయించినట్లు శ్రీమతి ఇందిరాగాంధి వివరించారు.

జాతీయ సమస్యతో అసెంబ్లీ ఎన్నికలను మిళితం చేయడం తమ అభిమతం ఎంతమాత్రమూ కాదని ప్రధాని స్పష్టంచేశారు.

కొప్పోలు గ్రామానికి బస్సు సౌకర్యం

అయ్యా,

దేవరకొండ తాలూకాలోని కొప్పోలు గ్రామము, నల్గొండకు 15 మైళ్ళ దూరములో దేవరకొండ — నల్లగొండ మార్గములో యున్నది. ఈ కొప్పోలు స్టేజి వద్దకు దాదాపు 5, 6 మైళ్లనుండి ప్రయాణీకులు వచ్చి చేరుచుందురు. ఉదయం 8 గంటల తర్వాత నల్లగొండ పోవుటకు 12—30 వరకున్నూ, నల్లగొండనుండి యీ మార్గములో ప్రయాణించుటకు మధ్యాహ్నం 1 గంటనుండి సాయంత్రం 4—30 వరకు ఏవిధమైన సౌకర్యం లేదు. లోగా నార్కట్‌పల్లినుండి నాగార్జున సాగర్ (వయా) మల్లేపల్లి బస్ను నార్కట్ పల్లి డిపోవారు నడుపుచూ, యీమధ్య 20 రోజులుగ ఆపివేసినారు. ఈ బస్ నడిచినప్పుడు ఏ విధమైన అసౌకర్యము లేక యుండెను. ఇప్పుడు గుర్రంపోడు, కొప్పోలు, కనగల్లు స్టేజీలవద్ద 4, 5 మైళ్లనుండి బండ్లు పట్టుకునివచ్చి గంటల తరబడి బస్ స్టేజీలవద్ద వేచియుండవలసి వచ్చుచున్నది. కావున దానికి సంబంధించిన ఆర్. టి. సి. అధికారులు ముఖ్యముగ నార్కట్‌పల్లి డిపో మేనేజరు వారిబోటి వాండ్రు శ్రద్ధ తీసుకుని ముందుటి వలెనే యథావాధిగా నాగార్జునసాగర్ (వయా) మల్లేపల్లి బస్‌ను మంజూరు చేయవల్సినదిగా ప్రార్థన.

వేల్పూరు వెంకటేశ్వరరావు,
కొప్పోల్,
తా. దేవరకొండ.

గుడివాడ బస్‌డిపోలో ప్రయాణీకుల షెల్టరు

అయ్యా, కృష్ణాజిల్లాలోబస్సులుజాతీయముచేసి సుమారు పదకొండు సంవత్సరములు కావస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాకు గల ప్రాముఖ్యము అందరెరిగినదే. కృష్ణాజిల్లాకు గుడివాడ పట్టణము నడి బొడ్డుగా యుండుటయేగాక ప్రఖ్యాతి వహించిన, కీలకమైన కూడలి స్థానముగా పరిగణింప బడుతున్నది. ఆర్థికముగా సంపన్నములైన అనేక గ్రామములు చుట్టు ప్రక్కల కల్గియుండుట, పెక్కు రైసుమిల్లులు యుంటూ వ్యాపారానికి ముఖ్యమైన కేంద్రముగ ఎంచబడుట, రైల్వే జంక్షన్‌గ యుండుట మొన్నగు విషయముల వలన విశిష్టత సంతరించుకొని యున్నది.

గుడివాడ బస్ డిపోనుండిగాని, బస్ డిపోద్వారాగాని ప్రతిదినము సుమారు 220బస్సు (ట్రిప్పులు) వెడలుచున్నవి. కొన్నివేలమంది ప్రయాణీకులు ప్రతిదినము ప్రయాణము చేయుచున్నారు.

ఆంధ్రయూనివర్సిటీ స్నాతకోత్సవం

(1వ పేజీ తరువాయి)

అవసరం అవసరమని, అట్టి చర్యలు సకాలంలోనే అమలు జరగగలవని కేంద్ర విద్యా మంత్రి శ్రీ రావు తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పాత క్రొత్త తరాలవారు పరస్పరం ఒకరి సమస్యలను మరొకరు అవగాహన చేసుకుని, యువకుల ఆశలు, కోర్కెలు, అభిలాషలు ఫలించేటట్లుగా కృషి చేయాలని ఆయన కోరారు. యువకులకు విద్యాలయాలు దేయడానికి, వాటిని అమలు జరపడానికి అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. ఒత్తిడి చేయడమనేది సమస్యా పరిష్కారానికి శుభప్రదమార్గం కాదని ఆయన అన్నారు. స్వేచ్ఛా నిరోధాలవల్లనే విద్యార్థులలో స్వయంగా క్రమశిక్షణ అలవడగలదని ఆయన అన్నారు. తమకు ఎక్కువ ఆసక్తిగల విద్యావిధానంలో విద్యార్థులు తాము స్వయంగా పాల్గొని భాగస్వాములు కావాలనే ఆకాంక్ష విద్యార్థి లోకంలో ఎక్కువగా కలదని, దానిని ఫలింప చేయడానికి అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.

విద్యార్థి సంక్షేమం

విద్యా, సంక్షేమం, ఇతర సమస్యలపట్ల ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరం కలదని చెపుతూ, పాఠ్య గ్రంథాలు, గ్రంథాలయాలు, వసతి గృహాలు, క్యాంటీనులు, క్రీడా రంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల వసతులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని కేంద్ర విద్యామంత్రి శ్రీ రావు అన్నారు. కేవలం విజ్ఞానాన్ని బోధించడానికే గాక, విద్యార్థి వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి విద్యావిధానం ఒక సాధనం కావాలని ఆయన అన్నారు. ఈ దృష్టితో మన విద్యావిధానాన్ని ఎంతగా అభివృద్ధి చేసుకుంటామో, అంత త్వరగావిద్యార్థులలోని అశాంతిని పోగొట్టగలమని ఆయన అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు పెంపొందడానికి తక్కువ అవకాశాలు కలుగ చెయ్యాలని కూడా ఆయన అన్నారు.

పడిపోతున్న విద్యా ప్రమాణాలు

దేశంలో అనేక ప్రాంతాలలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విషయం తనకు తెలుసునని, అందుకు కారణం తరచుగా జరిగే మార్పులు, తక్కువ విద్యా సౌకర్యాలు, విద్యార్థి లోకంలో సాంఘికంగానూ, ఇతర రంగాలను వెనుకబడిన తనమేనని కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రావు అన్నారు.

ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం సరియైన మార్గాలను కనుగొనాలని ఆయన చెప్పారు. మన విద్యావిధానంలో అనగా బోధనా విధానంలో మార్పు రావాలని, పదవ్యులు, గోష్ఠులు, గురుకుల విధానం క్రమ పద్ధతిలో ప్రవేశపెట్ట బడాలని ఆయన సూచించారు. ఉన్నత ప్రమాణాలలోనూ, ప్రాంతీయ భాషలలోనూ పాఠ్య గ్రంథాలు ప్రచురించాలని ఆయన చెప్పారు.

పరీక్షా విధానంలో మార్పు

విద్యార్థి లోకంలో విశ్వాసం కలిగించే విధంగా పరీక్షా విధానంలో సంస్కరణ జరగాలని ఆయన సూచించారు.

మనదేశంలో వస్తున్న రాజకీయ ధోరణులను సంతృప్తిపరచే విధంగా ఉన్నత విద్యా విధానాన్ని రూపొందించటంతోపాటు, ప్రజాస్వామ్య సామ్యవాద సమాజ వ్యవస్థను నెలకొల్పడానికి అనుగుణంగా ఉన్నత విద్యా స్వరూపం ఉండాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రావు అన్నారు.

మన సమాజంలో పట్టభద్రులైన విద్యావంతులలో కుల, మత, భాష, ప్రాంతీయ దృక్పథాలు వేరు వేరుగా వుండరాదని, కొట్లాడినా వున్న నిరక్షరాస్యులైన సామాన్య ప్రజానీకంతో సమానసాధారణత్వాన్ని గూర్చి, జాతీయతా భావాన్ని గూర్చి తెలియచెప్పడానికి విద్యావంతులైన వారు కృషి చేయాలని ఆయన చెప్పారు.

విశ్వవిద్యాలయాల నిర్వాహకులు పట్టభద్రులలో భారతీయత, సాంస్కృతిక సమైక్యత, జాతీయ సమైక్యతా భావాలను పెంపొందింప చేయడానికి తగిన కృషి చేయాలి అయన అన్నారు.

యువకులుగా వున్నప్పుడే వ్యక్తి గౌరవం, ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయాలు అంగీకరించడం, సాంఘిక క్రమశిక్షణ, న్యాయ చట్టాలను పాటించడం మొదలైనవి అబ్బుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రావు అన్నారు. విశ్వవిద్యాలయాలు సామ్యవాద సమాజాన్ని నెలకొల్పడానికి తగిన పునాదులను వేయగలవని ప్రజలు ఆశిస్తారనే విషయాన్ని మనం మరువ కూడదని డాక్టర్ రావు అన్నారు. యూనివర్సిటీ దశలో విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతిని అలవర్చుకోవాలని సామ్యవాద వైఖరిని పెంచుకోవాలని ఆయన విద్యార్థులకు హితవు చెప్పారు.

వైస్‌ఛాన్సలర్ శ్రీ బుల్లయ్య ప్రసంగం

ప్రభుత్వం ఇంటర్మీడియేట్ బోర్డును ఏర్పాటుచేసి జూనియర్ కళాశాలల అనుబంధ త్వాన్ని స్వీకరించినందున 27 వేలమంది విద్యార్థుల బరువు భారాన్ని యూనివర్సిటీకి తగ్గించినట్లు అయిందని, అయితే ఆర్థికంగానూ, విద్యా విషయకంగానూ యూనివర్సిటీపై దాని ప్రభావం ఎట్లావుంటుందో ఇప్పుడప్పుడే చెప్పజాలమని వైస్‌ఛాన్సలర్ శ్రీ ఎల్. బుల్లయ్య స్నాతకోత్సవం సభలో మాట్లాడుతూ చెప్పారు.

యూనివర్సిటీ ఇప్పుడు కేవలం డిగ్రీ తరగతులకే పరిమితమై వుంటుందని ఆయన అన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ బడ్జెట్‌లో ఏర్పడిన లోటును భర్తీచేసుకోవడానికి యూనివర్సిటీ ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అర్థిస్తున్నదని శ్రీ బుల్లయ్య అన్నారు. యూనివర్సిటీ ప్రధానంగా ప్రభుత్వ గ్రాంటులమీద బ్రతుకుతున్నదని ఆయన అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంనుండి యూనివర్సిటీ బయో—కెమిస్ట్రీలో కొత్త కోర్సును ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రు. 7 లక్షలు నాన్ రికరింగ్ గ్రాంటు, ఒకలక్షా, 95 వేల రూపాయలు రికరింగ్ వ్యయం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఫిజిక్స్ శాఖలో లీడర్‌షిప్ ప్రాజెక్టును రు. 16.87 లక్షలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మంజూరు చేసిందని శ్రీ బుల్లయ్య చెప్పారు.

'కళాప్రపూర్ణ' బిరుదు సమర్పణ

నేడు జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ 44 వ స్నాతకోత్సవ సభలో ఛాన్సలర్, గవర్నర్ శ్రీ ఖండూభాయి దేశాయ్ డి. లిట్ గౌరవ డిగ్రీని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావుకు బహూకరించారు. తరువాత చాన్సలర్ శ్రీ దేశాయ్ డి. ఎస్. సి. డిగ్రీలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త సలహాదారుడు డాక్టర్ ఎల్. ఎస్. చంద్రకాంత్‌కు, విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కుమారి హెచ్. ఎం. లాజరస్‌కుబహూకరించారు.

శ్రీయుతులు బోయి భీమన్న, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, పి. సత్యనారాయణరాజు, ఎస్. టి. జి. వరదాచారి, కొండవీటి వెంకట కవులకు చాన్సలర్ 'కళాప్రపూర్ణ' బిరుదులను యిచ్చి సత్కరించారు. 2,552మంది విద్యార్థులు స్వయంగా నేడు వివిధ డిగ్రీలను స్వీకరించారు. హాజరుకాని 6,340 మంది విద్యార్థులకు కూడా వివిధ డిగ్రీలు ఇవ్వబడ్డాయి.

(వం. వి.)

చిత్రజగత్తు

'మీ అమ్మాయికి రెండు చక్కని సంబంధాలు తెచ్చాను. ఒక్కడు కలకత్తాలో పోలీసు ఆఫీసర్. మరో అబ్బాయికి బెజవాడలో ఉద్యోగం!'

'మా అమ్మాయి సుఖపడటం మీకిష్టంలేదా పేరయ్యగారూ! ఒకచోట నక్సలైట్ల బెడద, మరోచోట సిటీబస్సుల భయం! మరో మంచి సంబంధం ఏదైనా చూడండి!'

గ్రహబలం

18-1-71 మంగళవారం

శ్రీ సాధారణ నామ సంవత్సరం, పుష్య బహుళ అష్టమి ... నక్షత్రం, అమృతఘడియలు — శుభకార్యములు జరిపించరాదు. అర్ధికల సత్కార్యములు జరుపవచ్చును.

మేషం: ... ఆరోగ్యం ... కార్యసాధన, అధిక ... ప్రోత్సాహసంభవం, ... వివాదాలకు ... బంధుమిత్రులతో కాలం గడుపుతారు. వృత్తిలో శ్రమపున్నా స్వల్ప లాభం వుంటుంది. శరీరారోగ్యం కొంత తగ్గుతుంది.

వృషభం: ఉద్యోగులకు, వ్యాపారాలు ... తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాలలో గౌరవం — స్వల్పాదాయం సంభవం.

మిథునం: సంతానవర్గ సమస్యలు — వృత్తిలో శ్రమవున్నా తగిన ఆదాయం, సంఘ గౌరవం. అధికార వినియోగం, విందు వినోద ... — శుభవార్తా శ్రవణం ఉద్యోగవృద్ధి సంభవం.

కర్కాటకం: అనుకూలమయిన రోజు. వృత్తి వ్యాపారాలలో అదృష్టం కలిసివస్తుంది. తలపెట్టిన కార్యాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో — విద్యా వైజ్ఞానిక వ్యాసంగంతో కాలం గడుపుతారు.

సింహం: అనుకూలమయిన రోజు. మీ పరాక్రమం — కీర్తి వ్యాపిస్తాయి. కార్యసిద్ధి, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, తృప్తికర భోజనం సంభవం.

కన్య: కుటుంబంలో శత్రురోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వుంటుంది. బంధుమిత్రుల కారణం హెచ్చుతుంది. అధికాహార సేవనం — అజీర్ణ బాధ వుంటాయి. ఆరోగ్యానికి జాగ్రత్త సూచన.

తుల: మీ ఆరోగ్యం కొంత లోపించవచ్చు. ... బలహీనత వంటి బాధ లుంటాయి. కాని పట్టుదలతో వ్యయ ప్రయాసలున్నా కార్యాలు పూర్తి — ... విందు విలాస జీవనం, శుభ ... కార్యాచరణ, వృత్తిలో స్వల్పాదాయం సంభవం.

వృశ్చికం: శత్రు రోగ ఋణాల మూలంగాను ... మూలంగాను బంధుమిత్రులు — శుభ — పుణ్యకార్యాల మూలంగాను వ్యయం జరుగుతుంది. కొందరు మాతృవర్గ బాధ్యతలు ... వృత్తిలో కొంత ప్రోత్సాహ సంభవం.

ధనుస్సు: ... సంబంధంగానూ — ... వ్యయం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ... వ్యవహారాలు ...

మకరం: అనుకూలమయిన రోజు. సంఘంలో ... ఉన్నత స్థితిని పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి—అదృష్టం — గౌరవం లభిస్తాయి. తిరుగు ... అధికారం చేపట్టుతారు. విద్యా ... గోష్ఠులు జరుపుతారు.

కుంభం: ... ప్రయాణాలు — వృత్తిలో — కుటుంబంలోను అధికభారం ... ఆదాయానికి లోటుండదు. ... విందు — విలాస ... జరుపుతారు.

బొంబాయిలో ప్రధాని పర్యటన సందర్భంగా అల్లరు: ప్రదర్శకులపై లాఠీచార్జి, కాల్పులు

బొంబాయి, జనవరి 17: సెంట్రల్ బొంబాయిలో నేడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రసంగించవలసియున్న సమావేశం జరిగే కలబాదేవి కాటన్ ఎక్స్చేంజి ప్రాంతంలో పోలీసులు నేడు లాఠీచార్జి చేయగా ఏడుగురు గాయపడ్డారు.

జనసంఘం కార్యకర్తలుగా చెప్పబడుతున్న సుమారు రెండువేలమంది వ్యక్తులు ఇందిరాగాంధి వ్యతిరేక నినాదాలుచేస్తూ, పెద్దఎత్తున ప్రదర్శనలు జరిపారు.

సభావేదికను తొలగించే నిమిత్తం ప్రదర్శకులు సభావేదిక వద్దకు వెళ్లగా తాము లాఠీచార్జిచేసి, వారిని చెదరగొట్టినట్లు పోలీసులు తెలియజేశారు.

లాఠీచార్జిలో గాయపడిన ఒక వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోచేర్చారు. తక్కిన ఆరుగురిని ప్రథమచికిత్స చేసిన అనంతరం డిస్‌ఛార్జి చేశారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఈ సమావేశానికి హాజరుకాలేదు. అంతేకాకుండా ప్రధాని ప్రయాణిస్తున్న కారును, తక్కిన అధికారులకార్లను వేరేమార్గంగుండా మళ్ళించి రాజభవన్‌కు తీసుకొనివెళ్ళారు.

జనసంఘంకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి జయంతి బెన్ మెహతా పోలీసుస్టేషన్‌కువెళ్లి, పోలీసులు తనపై అనవసరంగా లాఠీచార్జి చేసినట్లు ఫిర్యాదు చేశారు.

ప్రధాని విధానాలను విందిస్తూ వ్రాయబడిన ఒక జనసంఘం పోస్టర్‌పై, కొత్త కాంగ్రెసు కార్యకర్తలు శ్రీమతి ఇందిరాగాంధి చాయాచిత్రంవున్న పెద్ద పోస్టర్‌ను అంటించడం ఉభయపక్షాల మధ్య సంఘర్షణకు దారితీసినట్లు తెలుస్తున్నది.

జనసంఘం కార్యకర్తలు నేటి ఉదయం మాత్రమే తమ పోస్టర్‌పై ఇందిరాగాంధి పోస్టర్ అంటించబడినట్లు గుర్తించి, దానిని వెంటనే తొలగించవలసిందిగా కొత్త కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. అయితే అందుకు కొత్త కాంగ్రెసు కార్యకర్తలు నిరాకరించారు.

వెంటనే జనసంఘం కార్యకర్తలు, కొత్త కాంగ్రెసు కార్యకర్తలపై రాళ్ళురువ్వడం ప్రారంభించారు. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేశారు. సిటీ పోలీసులతోపాటు ఉక్కుశిరస్త్రాణాలు ధరించిన రిజర్వుపోలీసులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి కొద్దినిమిషాలలోనే పరిస్థితిని అదుపులోనికితెచ్చారు.

సి. పి. ఐ., డి. ఎమ్. కెల గుర్తులుగల ఒక టోపీని శ్రీమతి ఇందిరాగాంధి ధరించినట్లు జనసంఘం పోస్టర్‌లో చిత్రించారు. "దేశద్రోహి ఇందిర వచ్చింది. వస్తూ తనవెంట తన సహచరులనుకూడా తీసుకొని వచ్చింది" అనికూడా ఆ పోస్టర్‌పై లిఖించబడింది.

వెంటనే పోలీసుకమిషనర్ శ్రీ ఎస్. జి. ప్రధాన్ ఆ ప్రాంతానికివెళ్లి, రెండు పోస్టర్లను ఒకదానిపై ఒకటికాకుండా, ప్రక్కప్రక్కనే అంటించవలసిందిగా ఆదేశించడంతో పరిస్థితిపూర్తిగా సద్దుమణిగింది.

బ్లిట్జ్ పోస్టర్ దగ్ధం

చర్చిగేటుస్టేషన్ ఎదుట 'బ్లిట్జ్' వారాపత్రిక నెలకొల్పిన ఆకర్షణీయమైన, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బోర్డుకు నిన్నరాత్రి కొందరు దుండగులు నిప్పు అంటించారు. బోర్డు పూర్తిగా దగ్ధమైనది.

21 అడుగుల ఎత్తువున్న ఈబోర్డుపై బ్లిట్జ్ ఎడిటర్ బొమ్మతోపాటు, "ఇందిరకు ఓటువేయండి, ఇండియాను రక్షించండి" అన్న నినాదం లిఖించబడివుంది. రోడ్డునే ప్రయాణిస్తున్న వారిని ఈ బోర్డు బాగా ఆకర్షిస్తున్నది.

పోలీసు కాల్పులు

శాంతాక్రజ్ విమానాశ్రయంవద్ద వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు సమీపంలో కొందరు అల్లరిమూకను చెదరగొట్టడానికి పోలీసులు నేటిఉదయం తొమ్మిదిరౌండ్లను కాల్చినట్లు పోలీసులు తెలియజేశారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు ప్రయాణించవలసి యున్న మార్గంలో కాంగ్రెసు పతాకాలను, స్వాగత ద్వారాలను కొత్త కాంగ్రెసు కార్యకర్తలు ఏర్పాటు చేస్తుండగా కొందరు దుండగులు కర్రలు, ఇనుపకడ్డీలు, సైకిల్‌గొలుసులతో వారిపై దాడిచేశారని పోలీసులు తెలిపారు.

పోలీసులు జరిపిన కాల్పులలో ఎందరు గాయపడిందీ పోలీసులు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అరాజకం తథ్యం

బెంగాల్ ప్రజలకు అజయ్‌ముఖర్జీ విజ్ఞప్తి

బర్ద్వాన్, జనవరి 17: పశ్చిమబెంగాల్‌లో 40 లోక్‌సభ స్థానాలకు గాను కొత్త కాంగ్రెసు 24, బంగ్లా కాంగ్రెసు 11, తక్కిన పార్టీలు 5 స్థానాలకు పోటీ చేయనున్నట్లు బంగ్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అజయ్‌ముఖర్జీ నిన్న తెలియ జేశారు.

ఎన్నికల ఏర్పాటుపై శ్రీ ముఖర్జీ నిన్న నిక్కడకువచ్చారు.

అసెంబ్లీ స్థానాలపై యింకా సర్దుబాట్లు జరగలేదని ఆయన చెప్పారు. మితవాద కమ్యూనిస్టు కాని, మార్క్సిస్టు కాని ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందకూడదని ప్రతిజ్ఞ గైకొనవలసినదిగా ఆయన పశ్చిమ బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే రాష్ట్రం యావత్తూ అరాజకం అయిపోతుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు ఆస్తులకై ప్రచ్ఛన్న యుద్ధం

బొంబాయిలో ఆఫీసు తమకు అప్పగించాలన్న కొత్తకాంగ్రెస్‌వాదనకుపాతకాంగ్రెస్‌తిరస్కృతి

బొంబాయి, జనవరి 17: భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన అన్ని ఆస్తులను తమకు అప్పగించాలని బొంబాయి ప్రదేశ్ కొత్త కాంగ్రెసు కమిటీ చేసిన విజ్ఞప్తిని బొంబాయి ప్రదేశ్ పాత కాంగ్రెసు కమిటీ తిరస్కరించింది.

"బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తరఫున వ్యవహరించే అధికారంగాని, హక్కుగానీ మీకు ఎంతమాత్రం లేదు" అని స్పష్టం చేస్తూ, బొంబాయి ప్రదేశ్ పాత కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎ. కె. హఫీజ్కా బొంబాయి ప్రదేశ్ కొత్త కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎ. ఎన్. నాంజోషికి ఒక లేఖ వ్రాశారు.

శ్రీ నాంజోషి నిన్న సాయంత్రం శ్రీ హఫీజ్కాకు పంపిన లేఖకు సమాధానంగా శ్రీ హఫీజ్కా పై విధంగా సమాధానమిచ్చారు.

కాంగ్రెసుపార్టీ ఆస్తులను స్వాధీనం చేసుకొనడానికై ఎవరినైనా నిరోధించే పక్షంలో బొంబాయి పాత కాంగ్రెసు కమిటీ వారిని ప్రతిఘటించగలదని, ఆఫీసు ఆక్రమణ నేరం క్రింద వారిపై చట్టరీత్యా చర్యలు గైకొనడం జరగగలదని కూడా ఆ లేఖలో శ్రీ హఫీజ్కా హెచ్చరించారు.

బొంబాయి కొత్త కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ నాంజోషి పంపిన లేఖ నిన్న సాయంత్రం ఆరు గంటలకు బొంబాయి పాత కాంగ్రెసు కార్యాలయానికి అందినది. శ్రీ హఫీజ్కా వెంటనే ఆ లేఖకు సమాధానం పంపారు.

శ్రీ నాంజోషి వ్రాసిన లేఖలోని వాక్యాలను బట్టి తాను హాస్యంగా దిగ్భ్రాంతి చెందినట్లు శ్రీ హఫీజ్కా తమ సమాధానంలో తెలియజేశారు.

బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తరఫున వ్యవహరించే హక్కుగాని, అధికారం గాని, శ్రీ నాంజోషికి లేనే లేదని శ్రీ హఫీజ్కా తమ లేఖలో స్పష్టం చేశారు.

"ఈ విషయం యిప్పుడు కోర్టులో వున్నందున నేను మీతో ఈ అంశంపై వాగ్వివాదానికి దిగదలచుకో లేదు. భారత జాతీయ కాంగ్రెసు ఎవరిది ? అన్న విషయాన్ని సుప్రీంకోర్టు యింకా నిర్ణయించవలసి ఉంది" అని శ్రీ హఫీజ్కా తమ లేఖలో వివరించారు.

కాంగ్రెసు ఎన్నికల చిహ్నంపై తీర్పునిచ్చే అధికారం చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌కు ఎంత మాత్రమూ లేదని కూడా శ్రీ హఫీజ్కా తమ లేఖలో స్పష్టం చేశారు.

"బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఆస్తులను కోరే అధికారం పార్టీనుంచి వైదొలగిన మీకు ఏమాత్రమూ లేదు. అసలు ఎ. ఐ. సి. సి. కి మీకు ఎట్టి సంబంధమూ లేదు" అనికూడా శ్రీ హఫీజ్కా హెచ్చరించారు.

అందువల్ల జనవరి 18 వ తేదీన కాంగ్రెసు ఆఫీసులు ఆక్రమించుకొనడానికి ఎవరినీ పంపి అనవసరంగా చిక్కులను కొనితెచ్చుకొనవలదని కూడా శ్రీ హఫీజ్కా హెచ్చరించారు.

కాంగ్రెసు ఆఫీసు వద్ద జనవరి 18 వ తేదీన ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించే నిమిత్తం తమకురక్షణ కల్పించవలసిందిగా కోరుతూ బొంబాయి ప్రదేశ్ పాత కాంగ్రెసు కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.

సాధారణనామ సంవత్సర పుష్య బహుళ సప్తమి

1971 జనవరి 18, సోమవారం

సప్తమి తె. 6-12 వరకు

హస్త రా. 7—33

వర్జ్యం: రా. 4-17 మొ 6-1 వరకు

ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ఫ్రంట్ హామీ

త్వరలో సంయుక్త ప్రకటన వెలువడే సూచన; స్థానాల సర్దుబాట్లపై సమన్వయసంఘం చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 17: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో తమ అభ్యర్థులు కనుక తగినంత సంఖ్యలో విజయం పొందేయెడల ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత స్వీకరిస్తామని హామీ యిస్తూ నాలుగు పార్టీల ఎన్నికల ఫ్రంట్ త్వరలో ఒక సంయుక్త ప్రకటన చేయనున్నది.

ఈ ఫ్రంట్‌లో పాత కాంగ్రెస్, జనసంఘం, స్వతంత్ర, సంయుక్త సోషలిస్టు పార్టీలు చేరి ఉన్నాయి.

ఫ్రంట్ సమన్వయ సంఘం తొలిసారిగా నేడిక్కడ సమావేశం అయింది.

ఇటువంటి సంయుక్త ప్రకటన చేయాలని ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధులిమాయే చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయముగా సమన్వయసంఘం అంగీకరించింది.

అయితే, స్థానాల కేటాయింపు విషయంలో ఈ పార్టీల మధ్య సర్దుబాట్లు సమస్యను సమన్వయ సంఘం పరిష్కరించిన పిదప మాత్రమే ఈ సంయుక్త ప్రకటన వెలువడుతుంది.

సమన్వయసంఘం నేడు రెండుసార్లు సమావేశమైంది. ఏనిమిది గంటలసేపు చర్చలు కొనసాగాయి.

రాజస్థాన్‌లో 23 లోక్‌సభ స్థానాల విషయంలో మాత్రమే పార్టీల మధ్య సర్దుబాట్లు కుదిరినవి.

19 స్థానాల విషయంలో నాలుగు పార్టీల మధ్య పూర్తి అంగీకారం కుదిరినదని, 2 స్థానాల విషయంలో ఒక సూత్రాన్ని రూపొందించారని తెలియవచ్చింది. మరి 2 స్థానాల విషయంలో మాత్రం ఇంతవరకూ అంగీకారం కుదరలేదు.

సమన్వయసంఘం సభ్యులేకాక, జయపూర్ రాజమాత గాయత్రీదేవి (స్వతంత్ర), డాక్టర్ కర్ణిసింగ్, (ఇండి) రాజస్థాన్‌లో పాతకాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఆదిత్యేంద్రకూడారాజస్థాన్‌లో స్థానాలపై ఎన్నికల సర్దుబాట్లు జరిగినప్పుడు సమావేశానికి హాజరైనారు.

స్థానాల సర్దుబాట్ల వ్యవహారం పూర్తి కావడానికి మరి 4 రోజులు పట్టవచ్చునని పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప అన్నారు.

బి. కె. డి. తో కూడా స్థానాల సర్దుబాట్లు చేసుకోవలసి ఉన్నదని రాజస్థాన్ పాత కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలియజేశారు.

"మేము తొలిసారిగా సమావేశమవుతున్నాం. విధానంగాపరిస్థితులను చక్కబెట్టు కుంటున్నాం" అన్నారు శ్రీ నిజలింగప్ప.

సమన్వయసంఘం తిరిగి నేటి ఉదయం సమావేశమైనప్పుడు ఈయు. పి., మధ్యప్రదేశ్‌లలో నాలుగు పార్టీల జాబితాను పరిశీలిస్తుంది.

సమన్వయసంఘంలో శ్రీయుతులు నిజలింగప్ప, మురార్జీదేశాయ్, డాక్టర్ రాంసుభాగ్ సింగ్ (పాత కాంగ్రెస్), శ్రీయుతులు ఎ. బి. వాజపాయి, ఎస్. ఎస్. భండారి, పీతాంబరదాస్ (జనసంఘం), రాజనారాయన్, మధులిమాయే, ఆర్. ఎస్. యాదవ్ (ఎస్. ఎస్. పి.), ఎన్. దండేకర్, డాక్టర్ ఆర్.పి. కూపర్ (స్వతంత్ర) ఉన్నారు.

ప్రస్తుత సూచనను బట్టి పాత కాంగ్రెస్ సుమారు 200 స్థానాలకు, జనసంఘం సుమారు 175 స్థానాలకు, స్వతంత్ర 100 స్థానాలకు, ఎస్. ఎస్. పి. 100 స్థానాలకు పోటీ చేయాలని అనుకుంటున్నవి. సమన్వయ సంఘం వారి వారి వాదనలను పరిశీలిస్తున్నది.

వివిధ రాష్ట్రాలలో కొన్ని స్థానాలు ఫ్రంట్‌లోని ఒక పార్టీకన్నా ఎక్కువ పార్టీలకు ముఖ్యంగా ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు. అందుచేత కొన్ని నియోజకవర్గాల విషయంలో ఫ్రంట్ పార్టీల మధ్య సర్దుబాట్లు కష్టతరమే. అయితే, మొత్తం 520 స్థానాల విషయమై సర్దుబాట్లు కుదిరినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విభేదాలు అడ్డు రావని పరిశీలకులు భావిస్తున్నారు.

శ్రీ నిజలింగప్ప విలేఖరులతో మాట్లాడుతూ ఫ్రంట్‌లోని విభేదాల కారణంగా ప్రధానమంత్రి పక్షం ప్రయోజనం పొందకూడదని తామువృతనిశ్చయులమై ఉన్నట్లు తెలియజేశారు.

కలిమి తెచ్చిన కష్టం!

న్యూఢిల్లీ, జనవరి 17: ఆకస్మాత్తుగా అంతులేని ఐశ్వర్యం లభించడం సంతోషకరమే అయినా ఆ సంగతి తెలుసుకున్న క్షణంలో ధైర్యంగా తట్టుకొని నిలబడగలగడం కూడా గొప్ప విషయమే అవుతుంది!

ఒరిస్సా లాటరీలో తాను కొన్న టిక్కెట్టుకే మొదటి బహుమతి అయిన రు 1.10 లక్షలు, ఒక అంబాసిడర్ కారు కూడా వచ్చాయని తెలుసుకొన్న శ్రీమతి సరస్వతి ఆనందాతిశయంతో ఉక్కిరిబిక్కిరయి గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరింది. శ్రీమతి సరస్వతి వయస్సు 42 సంవత్సరాలు. ఆమె నగరంలోని ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నది.

శ్రీమతి సరస్వతి భర్త పాదరక్షలను విక్రయిస్తూ వుంటాడు. వారికి ఒక కుమారై వున్నది.

శ్రీమతి సరస్వతి ప్రస్తుతం కోలుకొంటున్నదని తెలియవచ్చింది.

శ్రీ సి.బి.గుప్తా ఆరోగ్య పరిస్థితి విషమం

గుండెపోటు రాగా ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స

న్యూఢిల్లీ, జనవరి 17: ఉత్తర ప్రదేశ్ పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ సి. బి. గుప్తాకు గుండెపోటు వచ్చిన కారణంగా నేటి ఉదయం ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక వెలింగ్టన్ నర్సింగ్‌హోంలో చేర్చారు. ఆయన పరిస్థితి నేటి మధ్యాహ్నం ప్రమాదకరంగా వున్నట్లు డాక్టర్లు తెలియజేశారు.

శ్రీ గుప్తా నేటి ఉదయం లక్నో నుంచి రైలులో ఢిల్లీ వస్తుండగా, ఆయనకు గుండెపోటు వచ్చింది.

"ఆయనకు హృద్రోగం రాకుండా నివారించగలిగాము. అయితే, రానున్న 48 గంటలలో ఆయన పరిస్థితి విషమంగా ఉంటుంది" అని శ్రీ సి. బి. గుప్తాను చికిత్స చేస్తున్న డాక్టర్ కరోలీ ప్రకటించారు.

హృదయ నాళాలలో రక్తం గడ్డకట్టినదని డాక్టర్ కరోలీ తెలియజేశారు.

ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ లో "ఉత్తమమైన సౌకర్యాలు" వున్నప్పటికీ, శ్రీ సి. బి. గుప్తాను నేటి మధ్యాహ్నం వెలింగ్టన్ నర్సింగ్ హోం నుంచి అక్కడకు తరలించారు.

నేటి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సి. బి. గుప్తా హృదయ స్పందన వేగం నిమిషానికి 20 నుంచి 40 కి హెచ్చిందని, హృదయ స్పందనను మామూలు స్థాయికి తీసుకుని రావడానికి తగిన సాధనాలు వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో లేనందున శ్రీ గుప్తాను మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌కు మార్చడానికి నిర్ణయించామని డాక్టర్ కరోలీ వెల్లడించారు.

శ్రీ గుప్తా రక్తం పోటు 110 వద్ద స్థిరంగా ఉన్నదని, ఇది "శుభసూచకం" అని డాక్టర్ కరోలీ చెప్పారు.

వెల్లింగ్టన్ నర్సింగ్‌హోంలో వెంటనే తగిన చికిత్స లభించి నందున, తక్షణ ప్రమాదాన్ని నివారించబడినదని ఆయన వివరించారు

వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో ఏడు గంటలపాటు చికిత్స చేసిన అనంతరం శ్రీ సి. బి. గుప్తాను మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు.

వెల్లింగ్టన్ నర్సింగ్‌హోం నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే సమయంలో శ్రీ గుప్తాకు చికిత్స చేయడానికి అంబులెన్సులో ఒక డాక్టర్‌ను, నర్సును వుంచారు

నేడు ఢిల్లీలో జరుగవలసియున్న పాత కాంగ్రెసు, జనసంఘం, ఎస్. ఎస్. పి., స్వతంత్ర పార్టీల సమన్వయ సంఘం సమావేశానికి హాజరు కావడానికై శ్రీ గుప్తా లక్నో మెయిల్‌లో ఢిల్లీ వచ్చారు.

పాత కాంగ్రెసు సీనియర్ నాయకులలో ఒకరైన శ్రీ సి. బి. గుప్తా తీవ్రంగా అస్వస్థులైనందున, నాలుగు పార్టీల ఫ్రంట్ సమన్వయసంఘం సమావేశాన్ని నేటి సాయంత్రం వరకు వాయిదా వేశారు

శ్రీ గుప్తా నేటి ఉదయం మామూలుగానే నిద్ర లేచారు. తనతోపాటు ప్రయాణం చేస్తున్న ఒక ఉద్యోగుల మిత్రునితో ఆయన కులాసాగా కబుర్లు చెప్పారు కూడా.

రైలు ఘజియాబాద్ నుండి బయలుదేరిన తరువాత సుమారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్రీ గుప్తాకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే అదే రైలులో ప్రయాణం చేస్తున్న ఒక డాక్టరు శ్రీ గుప్తాకు ఇంజక్షన్ ఇచ్చారు.

న్యూఢిల్లీ స్టేషన్‌లో శ్రీ గుప్తా వాంతి చేసుకున్నారు. కుడిచేయి నొప్పిగా ఉన్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు

వెంటనే రైల్వే స్టేషన్ ప్రక్కనే వున్న రైల్వే ఆసుపత్రిలో ఆయనకు ఆక్సిజన్ ఇచ్చి, అంబులెన్సులో వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో చేర్చారు.

"శ్రీ గుప్తాను వెల్లింగ్టన్ నర్సింగ్‌హోంకు తీసుకుని రావడం ఇంకా 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చివుంటే, ఆయన మరణించి వుండేవారు. వైద్య ప్రక్రియల ద్వారా విద్యుచ్ఛక్తితో చికిత్స చేయడం ద్వారా ఆయనకు తక్షణ ప్రమాదంలేకుండా అరికట్టగలిగాము" అని డాక్టర్ కరోలీ తెలియజేశారు.

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్లు

రాష్ట్రపతికి చీఫ్‌ఎలెక్షన్ కమిషనర్ సిఫారసు

న్యూఢిల్లీ, జనవరి 17: లోకసభకు సభ్యులను ఎన్నుకొనవలసిందిగా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలను కోరుతూ నోటిఫికేషన్లు జారీచేయడానికి మూడుతేదీలను—జనవరి 27, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 3 — చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ నేడురాష్ట్రపతి శ్రీవి.వి.గిరికి సిఫారసుచేశారు.

శ్రీ సేన్‌వర్మ నేటి మధ్యాహ్నం రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిని కలుసుకొని, తన సిఫారసులు గల డాక్యుమెంట్లను ఆయనకు సమర్పించారు.

"రాష్ట్రాలకు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జనవరి 27 వ తేదీన జారీచేస్తారు. ఆరు రాష్ట్రాలకు, అయిదు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రెండవ నోటిఫికేషన్లు ఫిబ్రవరి 1 వ తేదీన జారీచేస్తారు."

"పశ్చిమ బెంగాల్, త్రిపురలకు సంబంధించిన మూడవ నోటిఫికేషన్‌కు ఫిబ్రవరి మూడవతేదీన జారీచేస్తారు."

ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల క్రింద ఈ నోటిఫికేషన్‌లను జారీచేయడం జరుగుతుంది.

జనవరి 27 వ తేదీన జారీచేసే నోటిఫికేషన్ ఈ క్రింది రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు వర్తిస్తుంది:

అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ (జనవరి 25 వ లాంఛనంగా రాష్ట్రప్రతిపత్తి ప్రకటించడం జరుగుతుంది), కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండమాన్ నికోబార్‌దీవులు, లక్కదీవులు, మినికాయ్, అమిండీవులు, మణిపూర్.

ఫిబ్రవరి 1 వ తేదీన జారీచేసే నోటిఫికేషన్ ఈ క్రింది ప్రాంతాలకు వర్తిస్తుంది:—

ఆంధ్రప్రదేశ్,హర్యానా,జమ్మూ—కాశ్మీర్, మైసూరు, ఒరిస్సా, పంజాబు, చండీఘర్, దాద్రా, నాగర్‌హవేలీ, ఢిల్లీ, గోవా, డామన్ డయ్యూ, పాండిచేరి.

జనవరి 18న కృష్ణాజిల్లా కాంగ్రెస్ సమావేశం

విజయవాడ, జనవరి 17: కృష్ణాజిల్లా కాంగ్రెసు సర్వసభ్య సమావేశం విజయవాడ ఆంధ్రరత్న భవనంలో జనవరి 18 వ తేదీ మ. 2 గం. లకు జరుగుతుందని జిల్లా కాంగ్రెసు ప్రధానకార్యదర్శులు, శాసనసభ్యులు శ్రీ రేపాల బుచ్చిరామశ్రేష్టి నిన్నొక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు శ్రీ మేడూరి రంగారెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం, పి సి సి కార్యదర్శి శ్రీ మండలి వెంకటకృష్ణారావు ప్రభృతులు పాల్గొని తమ సందేశాల నిస్తారని ఆయన ప్రకటించారు.



బెంగాల్‌లో దౌర్జన్యకాండ

(1వ పేజీ తరువాయి)

కాల్చి చంపారు.

నగరం ఉత్తర శివార్లలో డం డం వద్ద ఇద్దరు మార్క్సిస్టు అనుయాయుల్ని చంపివేశారు. మరి ఇద్దరు గాయపడ్డారు.

ఈ ప్రాంతంలో గత రాత్రినుండి సి. పి. ఐ., ఫార్వర్డు బ్లాకు, అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతూనే వున్నవి. ఈ ఘర్షణల్లో బాంబులు, పైపుగన్‌లు, ఇతర ఆయుధాలు ఉపయోగించుకొన్నారు. ముగ్గురు అరెస్టు అయినారు. పోలీసులు ఈ ప్రాంతంలో 142 బాంబులు, 21 పైపుగన్ బాంబులు, ఇతర ప్రేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఖిదిరపూర్ వద్ద దుండగులు ఒక యువకుణ్ణి కత్తితో పొడిచి చంపారు.

24 పరగణాల జిల్లాలో ఉద్యోగి వద్ద ఒక జీపుడ్రైవరును కత్తితో పొడిచి చంపారు.

లాయరుకు కత్తిపోటు

ఆలిపూర్ వద్ద గత రాత్రి లాయర్ శ్రీ జానకీ గోపాల్ ఘోష్‌ను దుండగులు కత్తితో పొడిచారు.

500 మంది మార్క్సిస్టు ... నిన్న ఖిదిరపూర్ వద్ద ... వృద్ధి ... చేశారు. ఒక యువకునికి గాయాలు తగిలాయి.

ముగ్గురి హత్య

బర్ద్వాన్ జిల్లాలో చిన్న మహోపుండ గ్రామంలో చెలరేగిన దౌర్జన్య ఘర్షణలలో రెండు ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు చెందిన అనుయాయులు ముగ్గురు మరణించారు. ఆ గ్రామంలో అనేక ఇళ్లకు నిప్పుపెట్టారు.

సమీప గ్రామంలోని చిన్న కొంతమంది వ్యక్తులు కొత్త కాంగ్రెస్ అభిమానిపై దాడి చేసి, చంపివేశారు. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు అనేక గుడిసెలకు నిప్పు అంటించారు.

మార్క్సిస్టు అనుయాయుడైన ఒక పోస్టు దార్‌ను, అతని కొడుకును చంపివేశారు.

విద్యాసంస్థలకు నిప్పు

నగరంలో బెలియాఘాట ప్రాంతంలో బాలికల స్కూలుకు, 24 పరగణాల జిల్లాలో హౌరా, అచోక్‌నగర్ వద్ద రెండు స్కూళ్లకు నేడు నిప్పు పెట్టారు.

బెంగాల్ ఎన్నికల సమయంలో అదనపు సైనికదళాలు

కలకత్తా, జనవరి 17: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కొరకు సైనిక దళాలను కోరగలమని రాష్ట్రపతి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడు చెప్పారు. వివిధ జిల్లాలలో ఇప్పటికే గల సైనిక దళాల సంఖ్యను ఎన్నికల సమయంలో హెచ్చించే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు.

అయితే సైనికులను ఎన్నికల విధులకు సంబంధించిన విధులకు నియమించే ప్రశక్తి లేదని అంతకుముందు స్పష్టంచేశారు.

ఎన్నికల సమయంలో పని నిర్వహణకై ఇతర రాష్ట్రాలనుండి 1.30 లక్ష పోలీసులను పశ్చిమబెంగాల్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కాని ఈ విషయంలో కేంద్రం నుండి స్పష్టమైన హామీ లభించలేదని ఈ అధికార ప్రతినిధి చెప్పారు.

గృహనిర్మాతలారా!
కంట్రాక్టరులారా!
శిల్పనిపుణాలారా!
కెమ్‌ప్లాస్ట్ PVC కొళాయి గొట్టములు
మీ కట్టడములకు నిర్మాణములకు సాధారణంగా వుపయోగించే GI కొళాయి గొట్టములకంటె 6 అదనపు లాభాలు
1. తక్కువ వెల
2. నిర్మాణపు ఖర్చులు తక్కువ
3. దీర్ఘకాలపు మన్నిక
4. నిర్మాణ సౌలభ్యము
5. రాపిడివల్ల తక్కువ నష్టము
6. నున్నటితలము
కెమ్‌ప్లాస్ట్ PVC కొళాయి గొట్టాలు విశిష్టతకు పూచీగా వుంటాయి
కెమ్‌ప్లాస్ట్ PVC కొళాయి గొట్టములు ప్రపంచ ప్రసిద్ధిని పొందిన BF గుడ్‌రిచ్ కెమికల్ కంపెనీ, యు యస్ ఎ. వారి సాంకేతిక సహకారముతో మెట్టూర్‌డామ్, కెమ్‌ప్లాస్ట్ ఫ్యాక్టరీలో తయారుచేయబడినవి
మీ నిర్మాణాలను వీటితో నిర్మించి 6 అదనపు లాభాలను పొందండి
కెమ్‌ప్లాస్ట్ PVC కొళాయి గొట్టములు



IS నిర్దేశము: 4985-1968
తయారుచేయువారు:
కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్
ఆర్ బిల్డింగ్స్, 175/1 మౌంటు రోడ్డు మద్రాసు-2
ఆంధ్రప్రదేశ్‌లో పంపకందారులు
సౌత్ ఇండియా కార్పొరేషన్ (ఏజెన్సీస్) ప్రైవేట్ లిమిటెడ్
7-3-692 రాష్ట్రపతి రోడ్డు సికింద్రాబాదు ఏ పి ఫోను 74591—తంతి SICAL
13-90 సది స్ట్రీటు విజయవాడ-1 ఫోను 4251—తంతి SICAL,
21-35-13 కనకమహాలక్ష్మి అమ్మవారి స్ట్రీటు, విశాఖపట్టణము-1,
ఫోను 2447 & 2446—తంతి GOODWILL

ఉపాధ్యాయులకు విజ్ఞప్తి

ఉపాధ్యాయుల పదవీ విరమణ సమస్యపై సుప్రీంకోర్టులో వేసిన రిట్‌లో "స్టే" ఆర్డరు ప్రభుత్వ వాదన విన్న అనంతరం ఉపాధ్యాయులకు అనుకూలముగా తీర్పునిచ్చిన యనంతరము, విచారణ జరుపు సందర్భములో మన సంఘ గౌరవ అధ్యక్షులు, రాజ్యాంగ శాస్త్ర నిపుణులు శ్రీ ఎస్. భక్తవత్సలం ఎం. ఏ. యల్. యల్. బి, సుప్రీంకోర్టు అడ్వకేటు, గొడుగుపేట, మచిలీపట్నం, 7 జనవరి 15 జనవరి వరకు న్యూఢిల్లీలోవుండి కేసు సిద్ధపరచినారు. మరల 13 వ త్యాచి రిట్ వేయుటకు ఫిబ్రవరి 1 వ తేదీ నిర్ణయింపబడినది.

పదవిలో లేని ఉపాధ్యాయులకు "స్టే" ఉత్తర్వుల వల్ల ఉద్యోగము మరల లభించినది. గజిటెడ్ హెడ్మాస్టరు ఉపాధ్యాయులు, ఇన్‌స్పెక్టర్లు, ప్రైవేట్ సంస్థలలోని ఉపాధ్యాయులకు మాత్రమే ప్రతిఫలము లభించగలదు. అకడమిక్ సంవత్సరము వరకు సర్వీసులో వుండగల అవకాశము పొందిన యావన్మంది 60 సంవత్సరములవరకు ఉద్యోగములో వుండగల హక్కు కొరకు త్వరలో 'రిట్' లలో చేరుట అవసరము. నిరుపేదలయిన ఉపాధ్యాయులకు, పేదహరిజనులకు మాసంఘ సేవపుచితము

గొరిపర్తి మాణిక్యాలు, అఖిలాంధ్ర ప్రీలిగల్ ఎయిడ్ సొసైటీ (రిజిస్టర్డు), గొడుగుపేట,పోస్ట్ నం. 642 మచిలీపట్నం.

వ్యాపారస్తులకు ప్రకటన

మన పరిశ్రమకు ముఖ్యంగా 65% నుంచి 75% వరకు కావలసిన **నూలు, ఆర్టు సిల్కు ధరలు** గత రెండు మాసాల స్వల్ప వ్యవధిలోను **విపరీతంగా పెరిగిపోయినందున** పెండింగులో వున్న అన్ని ఆర్డరులను పాత రేటుకు సప్లయి చెయ్యలేమని తెలుపుటకు చింతిస్తున్నాము. కనుక మా మెంబర్లు (బ్రైడెడ్ కార్డ్స్) (మోలాత్రెడ్) కన్‌సైన్‌మెంట్లను తమ ఖాతాదారుల అవసరాలకు యిప్పటి (కరెంటు) ధరలకే సప్లయి చేస్తారు.

Balan Company	Nathan & Co.
K. Ramier & Co.	S. K. Balakrishnan & Sons
Mahalakshmi Company	S. K. Rajaram & Sons
Asoka Syndicate	

Board Members of MADURAI BRAIDED CORDS MANUFACTURERS' & MERCHANTS' ASSOCIATION,
222-A, South Masi St, MADURAI-1.

—Athmas

న్యూస్‌పేపరు ఏజంట్లు కావలెను

మల్టికలర్ ఆఫ్‌సెట్‌లో ముద్రించబడే ఒక

తెలుగు సచిత్ర వారపత్రికకు

ఆంధ్రప్రదేశ్ అంతటా ఏజంట్లు కావలెను

సుస్థాపితులైన న్యూస్ ఏజంట్లు దయ వుంచి వ్రాయండి.

సర్క్యులేషన్ ప్రమోషన్ మేనేజర్,

మెసర్సు న్యూస్‌పేపర్స్ అండ్ పీరియాడికల్స్

బసవన్‌గుడి పోస్టు,

బెంగుళూరు-4

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

నెలకు రు. 120 నుండి 250 జీతం గల టెక్నికల్ ఉద్యోగములకు ట్రెయినింగ్‌ప్లేస్‌మెంట్ సౌకర్యాలు గలవు. వివరములకు వ్రాయుము.

Y.D.M.T. COLLEGE (Recognised), Machavaram, Vijayawada-4.

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాస్టర్ల ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.

A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

డ్రాయింగు అండ్ అగ్రికల్చర్ ఇన్‌స్ట్రక్టర్లుగను, ఫీల్డుమెన్ గ్రేడ్—2 గను, ఫారం అసిస్టెంట్సు గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు 4 నెలలు శిక్షణపొంది ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు హాజరు అగుటకు 8 వ క్లాసు ప్యాసు, పి.యు.సి.ఫెయిలు విద్యార్థులు గల అభ్యర్థినీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టలు, మెరిట్ స్కాలర్‌షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ. గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు పోస్టల్ ట్యూషన్ కూడ కలదు.

1. తిలక్‌రోడ్— అనంతపురం, 2. మెయిన్‌రోడ్—అమలాపురం, 3. కాకినాడ 4. భీమవరం 5. గుడివాడ 6. ఒంగోలు 7. మచిలీపట్నం 8. నర్సారావుపేట 9. విశాఖపట్నం 10. కడప 11. నిజామాబాద్ 12. నల్గొండ మొదలగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్సు దిగువ హెడ్డాఫీసుకు రు. 1— ఎం.ఓ. చేసి పొందవలెను.

S.S.V. Ag. T. INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

పుస్తకములు

బ్రిల్లా ఇంటికి దీపం, పతివ్రతగా, మాతృదేవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించుటకు, పరిశోత్త సూచన లిచ్చే సమగ్ర రచన ప్రతిసూక్తి ఆణిముత్యము వంటిది. ఉచిత ప్రతులకు తప్పక వ్రాయండి.

పోస్టు బాక్సు నెం. 1588

సికింద్రాబాదు—3.

కావలెను

ఉద్యోగాలు

టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్ అండ్ రేడియో ఇంజనీరింగ్ శాఖలలో ఉద్యోగార్థులకై — వివరాలకు 50 పైసలు పంపండి. I.T. TECHNOLOGY, రాజమండ్రి —2.

ట్రెయినింగ్ సెంటర్లలో పనిచేయుటకు Ag. ఇన్‌స్ట్రక్టర్లు, డ్రాయింగ్ టీచర్లు, B.Sc (Ag.) Agriculture Higher Pass, Drawing T.T.C. మరియు S.S.L.C. Pass అయినవారు కావలెను. అప్లికేషన్ స్వంత ఎడ్రస్ గల కవరు పంపి, పొందవచ్చును.

S. S. V. Ag. T. INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

అద్దెకు

నా తాలూకు విజయవాడ గవర్నరుపేటలో గోవిందరాజులు మార్కెట్ వెనుక 60×30 చ. అ. గల గోడౌన్ అద్దెకు యివ్వబడును. వివరములకు ఫోను : 7446.

ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి, గుంటూరు—2

గుంటూరు బ్రాడీపేట మెయిన్‌రోడ్డుపై (15 వ లైన్, అరండల్‌పేట, గుంటూరుకు ఎదురుగా) ఎలెక్ట్రిసిటీ, శానిటరీ ఫిట్ంగులు అమర్చబడిన ఆధునిక భవనంలో షాపులకు, ఆఫీసులకు అద్దెకు వసతి లభించును.

గదుల సైజు

గ్రౌండ్ ఫ్లోర్ :

6 షాపులు ఒక్కొక్కటి :	12'×20'
1 షాపు	20'×25'
1 షాపు	20'×37'
మొదటి అంతస్తు :	
5 ఆఫీసు గదులుఒక్కొక్కటి	20'×25'
1 ఆఫీసు గది	20'×32'
1 ఆఫీసు గది	12'×20'

పూర్తి వివరములకు దిగువ సంతకం చేసినవారిని 30—1—1971 తేదీనగాని, అంతకు ముందుగాని దయవుంచి కలుసుకోవలెను.

(సం) బి. డి. ఆశీర్వాదం.,

ట్రెజరర్, ఎ. ఇ. ఎల్. చర్చి.,

పోస్టు బాక్సు నెం. 232 గుంటూరు—2

నెల్లూరు పాలప్రాజెక్టు విస్తరణకు ప్రతిపాదనలు

ప్రభుత్వ పరిశీలనలో కలవని ప్లాంటు మేనేజరు ప్రకటన

నెల్లూరు,జనవరి 17: నెల్లూరు పాల ఉత్పత్తిదార్లు, వినియోగదార్లు జిల్లా పరిషత్తు చైర్మన్ శ్రీ మేనకూరు గోపాలకృష్ణారెడ్డి అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ మిల్కు ప్రాజెక్టు ఆవరణలో జనవరి 16వ సమావేశమైనారు.

పాలప్రాజెక్టు శక్తిని ప్రస్తుతంవున్న 5వేల లీటర్లనుంచి పదివేల లీటర్లకు పెంచ వలసిన దిగానూ, చిన్నరైతులు పాల ఉత్పత్తిని అధికం చేయడంద్వారా తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీ గోపాలకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు వర్క్సు మేనేజరు శ్రీ ఎం. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్లాంటు విస్తరణకు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో కలవనీ, ప్రస్తుతం 3,500ల లీటర్ల పాలను ఇక్కడ ప్రాసెస్ చేయడం జరుగు తున్నదనీ అంతకన్నా ఎక్కువపాలను ఉత్పత్తిదార్ల వద్ద నుంచి కొనడానికి వీలుకలగడం లేదనీ అన్నారు

ఇందుకూరుపేట పంచాయితీ సమితి అధ్యక్షుడు శ్రీ ఆనం భక్తవత్సలంరెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టును ప్రారంభించినపుడు ప్రభుత్వం పాల ఉత్పత్తిదార్ల ఎక్కువగా పాలు ఇవ్వాలని కోరినదనీ వారు పాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నప్పుడు కొనడానికి ప్లాంటు అధికార్లు తిరస్కరిస్తున్నారనీ ఇందువల్ల ఉత్పత్తిదార్లు నిరుత్సాహ పడుతున్నారని అన్నారు.

శ్రీ కె. వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో తక్కువ ప్రమాణంగల పాలను ఇస్తున్నారనే ఫిర్యాదులు రాకుండా ప్రాజెక్టు అధికార్లు చూసు కోవాలని అన్నారు.

ప్రమాణం కలిగిన పాలను అమ్మడంద్వారా నూ పాల అమ్మకం కేంద్రాలు ఎక్కువగా స్థానికంగా ప్రారంభించడం ద్వారానూ పాల అమ్మకాలను స్థానికంగా అభివృద్ధి చేయవచ్చునని శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి సూచించారు. (మ. వి.)

సింగపూర్ ప్రధానికి శ్రీమతి ఇందిరాగాంధి సందేశం

సింగపూర్, జనవరి 17 : సింగపూర్‌లో జరుగుతున్న కామన్వెల్తు ప్రధానుల సమావేశానికి హాజరు కాజాలనందుకు విచారం వెల్లడిస్తూ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సింగపూర్ ప్రధాని లీకువాన్‌యూకు ఒక సందేశం పంపారు.

వచ్చే నెలలో లోక్‌సభకు ఎన్నికలు జరుగవలసి ఉన్నందున తాను దేశమంతటా పర్యటించవలసి ఉన్నదని, కావున, సింగపూర్ సమావేశానికి హాజరు కావడానికి రెండు రోజుల వ్యవధి కూడా తనకు లభించదనీ, ఈ సందేశంలో శ్రీమతి ఇందిరా గాంధి వివరించారు.

కళాప్రపూర్ణ బిరుదు

శ్రీ కృష్ణశాస్త్రి అనంగీకారం

విశాఖపట్నం, జనవరి 17 : ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' గౌరవ బిరుదును ఇచ్చి సత్కరించాలని నిర్ణయించిన ఆరుగురు సాహితీవేత్తలలోనూ ఒకరైన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి తాను ఆ బిరుదును స్వీకరించలేనని తెలియజేస్తూ ఒక టెలిగ్రాం పంపారని వైస్ చాన్సలర్ శ్రీ ఎల్. బుల్లెయ్యనిన్న సెనేట్ సమావేశంలో ప్రకటించారు

ఎన్నికలలో అవాంఛనీయ చర్యల నిరోధానికి మార్గాలు

సూచించాలని రాజకీయ పక్షాలకు ఎలక్షన్ కమిషనర్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 17: ఎన్నికలలో దౌర్జన్యాలను, ఒత్తిడిని, బెదిరింపులను నిరోధించటానికై తీసుకొనదగిన చర్యలను గురించి తమతమ అభిప్రాయాలను తెలియ జేయాలని కోరుతూ దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల నాయకులకు ఎన్నికల కమిషనర్ లేఖలు వ్రాశారు. ఇందుకు రాష్ట్రపతి ఆర్డినెన్సు జారీ చేసే ప్రతిపాదనను కూడా పరిశీలించాలని ఆయన సూచించారు.

లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఎన్నికల సమయంలో దౌర్జన్యాలను, అవాంఛనీయ సంఘటనలను నిరోధించటానికై సత్వర చర్యలు అవసరమని ఎన్నికల కమిషనర్ ఈ లేఖలో వివరించారు.

పూర్వం ఎన్నికలలో హరిజనులు మొదలైన వెనుకబడినతరగతుల వారు బెదిరింపులకు, ఒత్తిడికి గురి అయిన సందర్భాలు వున్నాయనీ, పాయుధులైన దుండగులు పోలింగ్ కేంద్రాలపై దాడి చేసి బాలట్ పెట్టెలను, ఓట్లను ఎత్తుకుపోయిన సంఘటనలు కూడా జరిగినాయనీ ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల రోజున మద్యం విక్రయంపై నిషేధం, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లలో ఎవరూ అనవసరంగా సంచరించరాదని ఉత్తరువులు జారీ చేయటం, పోలింగ్ జరగటానికి రెండు రోజుల ముందు నుండి సభలు, పూరేగింపులు మొదలైన ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించాలని ఎన్నికల కమిషనర్ సూచించారు.

క్రాంతిదళ్ 'విక్రాంతి'

లక్నో, జనవరి 17 : యు. పి. లో లోక్‌సభ స్థానాలకు పోటీ చేయుటానికి భారతీయ క్రాంతిదళ్ నిర్ణయించిన 43 మంది అభ్యర్థుల జాబితాలో ఒక్క మహిళ కూడా లేదు.

మహిళలు ఉన్నతపదవులను ఆక్రమించడానికి గాని, రాజకీయాలలో వారు పాల్గొనడానికిగాని బి.కె.డి. అధ్యక్షుడు శ్రీ చరణ్ సింగ్ పూర్తి వ్యతిరేకి. మహిళలు రాజకీయాలకు తగరని ఆయన సిద్ధాంతం. ఇటీవల రూపొందిలో ఒకసభలో ఈ అభిప్రాయాన్ని బహిరంగంగానే ఆయన ప్రకటించారు కూడా. అయితే చరణ్ సింగ్ భార్య శ్రీమతి గాయత్రీదేవిమాత్రం శాసనసభ సభ్యురాలు.

అలీఘర్ జిల్లా నియోజకవర్గానికి ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నది.

వాయిదాలపై ట్రాన్సిస్టర్

4 బాండ్ ఆలీవరల్డు బాండు స్టైస్టైల్ ట్రాన్సిస్టరు నెలకు రు 5 వాయిదాలలో లభించును. (వివరాలకు) పట్టణానికి పంపుతాము.

VIJAY SALES (APV) ARJUN NAGAR YUSAF SARI, N DELHI.

తెల్ల మచ్చలు

మేము గొప్పగా చెప్పుకొనడములేదు మా ఆయుర్వేద మందు "శ్వేత మోచన్" 3 రోజులలో రంగుమార్చి కొద్ది రోజులలో తెల్ల మచ్చలను తొలగించును. వేలాది మంది ప్రశంసించారు. ప్రచారానికి ఒక బుడ్డిమందు ఉచితముగా పంపుతాము.

ELEGANT TREATMENT CENTRE P.O. Katrisarai (GAYA)

RAJASTHAN STATE LOTTERIES

15-1-1971 తేదీన జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. A-337569

4 బహుమతులు: ఒక్కొకటి రు. 500— B-497388 C-117360 D-313898 E-395920

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లువచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్‌సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

విద్యార్థులలో అశాంతికి కారణాల పరిశీలన

ఒక కమిటీని నియమించాలని యూనివర్సిటీ సిండికేట్‌కు శ్రీ వావిలాల సూచన

విశాఖపట్నం, జనవరి 17 : విద్యార్థులలోనూ, యువకులలోనూ నేడు గల అశాంతికి కారణాలను పరిశీలించవలసి వున్నదని శాసన సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య నిన్నరాత్రి సెనేట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం సిండికేట్‌కు పంపారు.

సిండికేట్—విద్యార్థులలో అశాంతికిగల కారణాలను పరిశీలించి వాటి నివారణకు తగు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని నియమించాలని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య కోరారు.

వైస్—చాన్సెలర్ శ్రీ ఎల్. బుల్లెయ్య తీర్మానాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీకి అక్కౌంటెంట్ జనరల్ ఆడిట్, తనిఖీ అప్పుడప్పుడూ వుండగలదనీ శ్రీ రాజగోపాల్ అనే పార్శామిక సలహాదారును యూనివర్సిటీ పనిచేసే తీరును, ఆధునిక పద్ధతిలో సమర్థవంతంగా, పొదుపుగా అక్కౌంట్లను తయారు చేయడానికి తగు సూచనలు ఇవ్వాలని సిండికేట్ కోరిందని అన్నారు. ఆయన మొన్న ఇక్కడకు వచ్చారనీ మూడు నెలలో తన పనిని పూర్తిచేయగలనని చెప్పారనీ శ్రీ బుల్లెయ్య అన్నారు. ఐ.ఎ.ఎస్. కోచింగ్ కోర్సుకు ఒక ఇంగ్లీషు అధ్యాపకుని, స్టేట్ క్రాఫ్ట్ శాఖకు ఒక సైన్సుడిక్టెనరు, ఒక అధ్యాపకుని నియమించడానికి సెనేట్ నిర్ణయించింది. (మ. వి.)

యు. పి. నుంచి యూనస్ సలీం పోటీ?

న్యూఢిల్లీ, జనవరి 17 : కేంద్ర రైల్వే శాఖ ఉపమంత్రి శ్రీ యూనస్ సలీమ్ ఉత్తర ప్రదేశ్‌నుంచి లోక్‌సభకు పోటీ చేయువచ్చునని తెలుస్తున్నది.

రోహిల్‌ఖండ్ ప్రాంతంలోని ఒక నియోజక వర్గం నుంచి బహుశా ఆయన పోటీ చేయవచ్చు. నియోజక వర్గాన్ని ప్రధాని నిర్ణయిస్తారు.

విశాఖజిల్లాలో భూసార పరిశోధన

విశాఖపట్నం, జనవరి 17: భూసార పరిశోధనకుగాను విశాఖపట్నం జోన్‌లోని 8 బ్లాకులలో 'నమూనాలు' సేకరిస్తారు. భూమియొక్క సారాన్ని అంచనావేసి "వ్యూహలను" తయారుచేయడానికి ఈ పరిశోధనలు అవసరం. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వ్యవసాయ విస్తరణ శాఖ అధికార్ల సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

రేపల్లెలో ఇంటర్ విద్యార్థుల సమ్మె

రేపల్లె, జనవరి 17: రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 250 మంది ఇంటర్ మీడియెట్ విద్యార్థులు జనవరి 4వ తేదీనుంచి నిరవధిక సమ్మెచేస్తున్నారు. పాఠ్య భాగాలు తగ్గించమని, యింకా మరికొన్ని కోర్కెలతో వారు నినాదాలు చేశారు. (మ.వి.)

నాగార్జునసాగర్‌కు త్వరలో విమానసర్వీసు

మంత్రి రోడామిస్త్రీ వెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 17 : ఆంధ్రప్రదేశ్‌కు వినోద యాత్రికులను విశేషంగా ఆకర్షించడానికై హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు ఔరంగాబాద్‌కు విమాన సర్వీసు త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్రమంత్రి శ్రీమతి రోడామిస్త్రీ విన్న పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్‌కు విమాన సర్వీసు ప్రారంభించడానికి ఇండియన్ ఎయిర్ లైన్సు సంస్థ సూత్రప్రాయంగా ఆమోదించిందని నాగార్జునసాగర్‌లో రాత్రి వేళలలో కూడా విమానాలు దిగడానికి ఏర్పాట్లు జరుగవలసి ఉన్నదని, శ్రీమతి రోడామిస్త్రీ చెప్పారు. హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ మీదుగా బొంబాయికి విమాన సర్వీసు కూడా త్వరలో ప్రారంభ మవుతుందని ఆమె అన్నారు.

హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయంగా రూపొందించడానికి తగిన చర్యలను సూచించడానికై ఒక సలహా సంఘం నియమించ బడిందని ఢిల్లీ నగరానికి రూపొందించిన విధంగా హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఒక బృహత్పథకం తయారవుతుందని శ్రీమతి రోడామిస్త్రీ వెల్లడించారు.

వినోద యాత్రికుల 'గైడ్' లకు ఆరు వారాల శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభ మవుతుందని ఆమె చెప్పారు.

విధినిర్వహణలో గవర్నర్లకు మార్గదర్శక సూత్రాలు

రూపొందించడంపై న్యూఢిల్లీలో చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 17: రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు విచక్షణాధికారాలను ఉపయోగించడంలో మార్గదర్శక సూత్రాలను, సంప్రదాయాలను రూపొందించడంపై నాలుగు రాష్ట్రాల గవర్నర్లు నిన్న ఇక్కడ ప్రాథమిక సంభాషణలు జరిపారు.

ఇటువంటి "నియమావళి"ని రూపొందించడానికై లోగడ జరిగిన గవర్నర్ల సమావేశంలో అయిదుగురు సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి జమ్ము—కాశ్మీర్ రాష్ట్ర గవర్నరు శ్రీ భగవాన్ సహాయ్ అధ్యక్షుడుగా వున్నారు. శ్రీ అలీ యావర్‌జంగ్ (మహారాష్ట్ర), డాక్టర్ బి. గోపాలరెడ్డి (యు.పి), శ్రీ ఎస్.ఎస్. ధావన్ (పశ్చిమ బెంగాల్), శ్రీ వి. విశ్వనాథన్ (కేరళ)లు సంఘంలో సభ్యులుగా వున్నారు. శ్రీ విశ్వనాథన్ నేటి సమావేశానికి హాజరు కాలేదు.

కొంతమంది గవర్నర్లపై ఇటీవల వచ్చిన విమర్శల దృష్ట్యా ఇటువంటి మార్గదర్శక సూత్రాలను రూపొందించవలసిన అవసరం ఏర్పడింది.

ఈ సంఘం సమావేశం నేడు కూడా జరుగుతుంది. ఈ సంఘం సిఫార్సులు చేయబోయే ముందు, న్యాయశాస్త్ర, రాజ్యాంగ నిపుణులతోను, ఇతర ప్రముఖులతోను సంప్రతింపులు జరుపవచ్చు.

రాయ్‌బరేలి నుంచి చరణ్‌సింగ్ పోటీపై బి.కె.డి.లో విభేదాలు

లక్నో, జనవరి 17: బి.కె.డి. జాతీయ అధ్యక్షుడు శ్రీ చరణ్‌సింగ్ ఏ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయదల్చుకొన్నారో ఆయన నిర్ణయానికే వదలి వేయాలని రాష్ట్ర బి.కె.డి. పార్లమెంటరీ బోర్డు నిశ్చయించింది.

ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ శ్యామ్‌లాల్‌యాదవ్ వెల్లడించారు.

రాయ్‌బరేలి నుంచి శ్రీ చరణ్‌సింగ్ పోటీ చేయడంపై బి.కె.డి. సభ్యులలో అభిప్రాయ భేదాలున్నాయని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గం నుంచే శ్రీమతి ఇందిరాగాంధి కూడా పోటీ చేస్తున్నారు.

కార్మికసంఘం ఎన్నికలు

హైదరాబాద్, జనవరి 17 : బి బయోలాజికల్ ఎవాన్సు స్టాఫ్ అండ్ వర్కర్సు యూనియన్ అధ్యక్షుడుగా శ్రీ కె. ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ జి. భిక్షాల్, కోశాధికారిగా శ్రీ ఎం. ఎ. వహబ్ ఎన్నికైనారు.

రైతులారా!

హిందుస్థాన్ ఏంటిబయోటిక్స్ లిమిటెడ్, పింప్రి, పూనా-18 వారి

ఆరోఫంగిన్ (శిలీంధ్రనాశక ఏంటిబయోటిక్) మరియు స్ట్రెప్టోసైక్లిన్ (క్రిమినాశక ఏంటిబయోటిక్)

మీ కిప్పుడు చేరువలో లభిస్తున్నాయి!



మీ వరి, మిరప, బంగాళా దుంప మరియు వేరు శనగ పంటి వాణిజ్య పంటలను కీటకములు బూజు, మొదలైన తెగుళ్ళ నుండి రక్షించుకుని ఎక్కువ లాభాలను సంపాదించండి. రెండు మందులూ లోకు గాను విడి విడి గానూ తేలికగా లభించ గలవు.

ఆంధ్ర ప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు

హైదరాబాద్ జిల్లా: మెసర్స్ సెక్యూర్ సీడ్ స్టోర్స్, హైదరాబాద్-29 (ఏ.పి.)

అనంతపూర్ జిల్లా: మెసర్స్ ... (ఏ.పి.)

ఆంధ్ర ప్రదేశ్ కంతటికి: మెసర్స్ ... (ఏ.పి.)

విజయవాడలో చాలాకాలం లీజుకు ఖాళీస్థలం

ప్రకాశంరోడ్‌లోని ఓ. ఎస్. బి. కాంపౌండ్‌లో 360 అడుగుల ప్రంటేజీతో సుమారు 4400 చ. గ. ఖాళీస్థలం చాలాకాలం లీజుకు లభించును. అతి చక్కని లొకాలిటీ. బిల్డింగ్ సైట్‌కు అభిలషణీయమైనది.

వివరాలకు : ప్రొక్యురేషన్ హోల్డర్,

దయా సెవ్యన్ ఆశ్రమ్,

పి. బి. 360, విజయవాడ-2.

సిండికేట్ బ్యాంకు

బుచ్చిరెడ్డిపాలెంలోని తమ బ్రాంచిని

యిప్పుడున్న చోటునుంచి మరింత విశాలంగావున్న క్రొత్తచోటుకు

మెయిన్ రోడ్

బుచ్చిరెడ్డిపాలెం

[నెల్లూరుజిల్లా-ఆంధ్రప్రదేశ్]కు

18—1—1971 తేదీని

మార్చుస్తున్నారని ప్రకటించడానికి సంతసిస్తున్నారు.

సిండికేట్ బ్యాంకు అనంతపురం, చిత్తూరు, కడప, తూర్పుగోదావరి, గుంటూరు, హైదరాబాద్, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, విశాఖపట్నం, వరంగల్ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నెలకొల్పబడి వున్న 61 బ్రాంచిలతో ఆంధ్రప్రదేశ్‌కు సేవచేస్తున్నది.

ప్రతి బ్యాంకింగ్ అవసరానికి, ప్రతి పొదుపుకు తగిన బ్యాంకు

సిండికేట్ బ్యాంకు

హెడ్ ఆఫీస్ : మణిపాల్ (మైసూర్ స్టేట్)

బ్రాంచిలు : 460 కి పైన

కె. కె. పాయ్, కస్టోడియన్.

ఆహార, వ్యవసాయ, సమాజాభివృద్ధి సహకార మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీ.

Advertisement No. 15/3/70-CDN.

డిఫెన్సు సర్వీసెస్ నిమిత్తం కాన్డ్ పండ్లు/కూరలు, జామ్సు, కాన్డ్ మాంసము కాన్డ్ ఫిష్, కాన్డ్‌సాసేజిలు, కాన్డ్ హామ్, కాన్డ్‌సూప్, సహా మాంసపాక పదార్థాలు, హైడ్రొజెనేటెడ్ ఆయిల్ డీహైడ్రేటెడ్ కూరలు, డెయిరీ (పాడుకు) (టిన్నులలోని వెన్న, కండెన్స్‌డుమిల్కు, హోల్ మిల్కు పౌడరు, ఎస్.ఎం. పౌడరు టిన్నులలో మూగడ వంటివి) మిల్కు టాఫీ, ఉడకబెట్టిన తీపి పదార్థాలు టీ, కాఫీ—టీక్ చాకొలెట్లు, కాఫీపొడి, కాఫీ సాల్యుబుల్ కోకో పౌడరు, డ్రింకింగ్ చాకొలెట్, బిస్కట్లు, రమ్, సిగరెట్లు, ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, (పప్పులు, బార్లీ, (గ్రాము) ఎండు పళ్ళు, ఆయిల్ కేక్సు, సప్లయి చెయ్యడం నిమిత్తం తమ పేర్లు నమోదు చేయించవలెనని చీఫ్ డైరెక్టర్ ఆఫ్ పర్చేజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్, అండ్ అగ్రికల్చర్ (ఆహార శాఖ) ఆర్మీ పర్చేజ్ ఆర్గనైజేషన్, న్యూఢిల్లీ, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ ఐటములలో ఆహార ధాన్యాలు, పప్పులు, ఎండుపళ్ళు, ఆయిల్ కేక్సుమినహా మిగిలినవన్నీ ఉత్పత్తిదారులనుంచే నరాసరిగా కొనబడును. మధ్య దళారీలుకాని, ఏజంట్లుగాని అవసరంలేదు.

ఆసక్తివున్నవారు రిజిస్ట్రేషన్ నిమిత్తం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అండ్ కోఆపరేషన్, ఆహార శాఖ (ఆర్మీ పర్చేజ్ ఆర్గనైజేషన్), కృషిభవన్, రాజేంద్రప్రసాద్ రోడ్, న్యూఢిల్లీకి తాము ఏ ఐటముల సప్లయికి తమ పేర్లు రిజిస్టరు చేయించు కొనగోరేది సూచిస్తూ దరఖాస్తు చెయ్యవలెను.

davp-537(178)/70

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు టెండరు నోటీసు

ఈ క్రింద వివరించబడిన పనులకు దిగువ సంతకం చేసినవారిచే రిజిస్టర్డు కంట్రాక్టరులనుంచి సీలువేసిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

వరుస నెం.	పని వివరము.	పని విలువ సుమారుగ రు.	ఎర్నెస్టు మనీ ధరావతు రు.
1.	కంభంలోని 132 వ కె. వి. సబ్‌స్టేషన్ వద్ద ఒక బ్లాకు 'డి.ఇ' టైపు, ఒక బ్లాకు '2ఇ' టైపు, ఒక సింగిల్ 'ఇ' టైపు క్వార్టర్సు నిర్మాణం.	1,05,000—	2,700—
2.	కంభంలో 2 బ్లాకులు '2 ఎఫ్' టైపు, 3 బ్లాకులు, '2 జి' టైపు క్వార్టర్సు నిర్మాణం.	1,69,000—	4,300—

స్పెసిఫికేషను, పూర్తి వివరాలు కల ప్రతి టెండరు ఫారంకు రు. 19—57 (పందొమ్మిది రూపాయల యాభై ఏడు పైసలు) చీఫ్ అక్కౌంటెంట్, టి. ఎల్. సి. సర్కిల్, కడప,కు మనియార్డరు లేదా రొక్కం, లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (వాపసు చెయ్యబడదు) ద్వారా పంపి పొందవచ్చును.

టెండర్ల అమ్మకానికి తుది తేదీ	25—1—7.
టెండర్ల స్వీకారానికి తుది తేదీ	30—1—71 మధ్యాహ్నం 3 గం.,
టెండర్లు తెరిచే తేదీ	30—1—71 సాయంత్రం 4 గం.,

ఫోన్: 221
Grams : "TRALICON"

టి. కనకరాజు,
సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎ. పి.)
టి. ఎల్, సి. సర్కిల్. కడప.

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

వేలం నోటీసు

ఎస్. వి. డైరీ ఫారంలోని జంతువులు (ఆవులు, ఎద్దు దూడలు, ఎద్దులు, ఒక గుర్రం) 30—1—1971 తేదీ ఉదయం 9—00 గంటలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టి. టి. డి. తిరుపతి వారిచే (లేదా) ఆయన అధికారం పొందిన వారిచే తిరుపతి ఎస్. వి. డెయిరీ ఫారం ఆవరణలో బహిరంగ వేలం వేయబడును. వేలం షరతులకు, ఇంకా యితర అమ్మకం షరతులకు దయవుంచి ఎస్. వి. డెయిరీఫారం తిరుపతి సూపరింటెండెంట్‌ను కలుసుకోగోరుచున్నాము.

(సం) ఎం, రామస్వామిరెడ్డి.
తిరుపతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
ది 11—1—71.

సురాజ్‌మల్స్
నాణ్యమైన వజ్రాలు
గ్యారంటీయైన
22 క్యారట్
బంగారు నగలు
313, నేతాజీ రోడ్, మద్రాసు-1.

వాయిదాలమీద ట్రాన్సిస్టర్

టిప్సిమాస్టర్ (గ్యారంటీతో) 3 బ్యాండ్స్ ఆల్‌వరల్డ్ పోర్టబుల్ ట్రాన్సిస్టరు ధర రు. 165 — రు. 10— ల నెల వాయిదాలలో.
ఏ గ్రామానికైనా, పట్టణానికైనా పంపవచ్చు. ఇంగ్లీషులోనే వ్రాయవలెను.
JANATA SALES (74)
Shakti Nagar, DELHI-7

గొప్ప అవకాశం



హెచ్.ఎం.సి. వెల్డింగ్ మెషీన్లు వేర్వేరు రకాలవి, పరిమాణాలవి రెడీస్టాకు వుంచి లభించును. ఐదు సంవత్సరాల గ్యారంటీ. సులభ వాయిదాలపై కూడా లభించును. బ్యాంకుల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి ప్రయివేటు వర్గాల నుంచి ఋణాలు కూడా ఏర్పాటు చెయ్యబడును.

సంప్రదించండి !

హిందూస్తాన్ మెషిన్ క్రాఫ్ట్
286, లింగిచెట్టి వీధి, మద్రాసు 1.
(బ్రాంచీలు కోయంబత్తూరు, బెంగుళూరు)

IC

'గోదావరి బ్యారేజి నిర్మాణం డిపార్టుమెంటు నిర్వహించాలి'

ఆంధ్రప్రదేశ్ పి. డబ్ల్యు. డి. ఇంజనీర్ల వార్షిక సభలో మంత్రి శ్రీ రామస్వామి సూచన

రాజమండ్రి, జనవరి 17 : కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఖర్చులను తగ్గించడానికి వీలుగా ఇంజనీర్లు పరిశోధనలు జరపాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ తోట రామస్వామి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్సుశాఖ ఇంజనీర్ల ఎనిమిదవ వార్షిక సభకు అధ్యక్షత వహిస్తూ విజ్ఞప్తి చేశారు.

విదేశాలలో ప్రాజెక్టులకు తక్కువ వ్యయం అవుతుండగా మన ఇంజనీర్లు ఎందుకు ఆవిధంగా చేయలేదని మంత్రి శ్రీ రామస్వామి ప్రశ్నించారు.

వైద్య, ఇంజనీరింగ్ సర్వీసులు అఖిలభారత సర్వీసులుగా వుండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వీసుల విలీనీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికిగాని, ఇంజనీర్లకు గాని సంతృప్తి లేదని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని మంత్రి అన్నారు.

గోదావరి బ్యారేజిని డిపార్టుమెంటు ఎక్కువ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుని స్వయంగా నిర్మించాలని మంత్రి సూచించారు.

మంత్రుల ప్రసంగాలు

సమావేశాన్ని ప్రారంభిస్తూ, ఇంజనీర్లు నిజాయితీగా, నమ్మకంగా వ్యవహరించి ప్రాజెక్టులను పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆర్. రామలింగరాజు నొక్కి చెప్పారు. భారతీయ ఇంజనీర్లు నాగార్జునసాగర్ డాం నిర్మాణంలో కనుపరిచిన నిపుణత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దాసరి పెరుమాళ్ళు కూడా సభలో ప్రసంగించారు.

ఆంధ్ర ఇంజనీర్లకు అన్యాయం

రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీ నల్లమోతు సుబ్బారావు నివేదికను సమర్పిస్తూ, విధిలేక ఆంధ్ర ఇంజనీర్లు కొందరు తమ కష్టాలను నష్టాలను పరిష్కరించుకోడానికి కోర్టులకు వెళ్ళవలసివచ్చిందని అన్నారు.

విలీనీకరణవల్ల తెలంగాణా ఉద్యోగులకు ప్రయోజనం కలిగిందనీ, వారు తమ ధ్యేయాన్ని సాధించుకొన్నారనీ వారి ప్రయోజనాలకు నష్టం కలిగినదని అనడంలో నిజం లేదనీ శ్రీ సుబ్బారావు అన్నారు.

గోదావరి బ్యారేజి సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ జె. రాజారావు స్వాగతం చెప్పారు.

(స. వి.)

మద్దూరులో 40 ఇళ్ళు దగ్ధం

నిడదవోలు, జనవరి 17: ఇక్కడకు సమీప గ్రామమైన మద్దూరు హరిజనవాడలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 40 ఇళ్ళు దగ్ధమైనాయి.

రేడియో

మంగళవారం, జనవరి 19
శక 1892 పుష్య 29

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—10 భక్తిరంజని, 6—50 స్తుతిమాల, 7—00 తె. వా., 7—15 చిత్రసీమ, 7—30 డి. సరోజ, 8—30 విజయవాడ సశే. మధ్యాహ్నం : 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 లలిత సంగీతం, 5—30 కుమార్ గంధర్వ, మోగూబాయి కురిడేకర్, 5—55 ప్రసారవిశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 రాగానుభవం కాంభోజి (4), 8—30 మీరుకోరిన పాటలు, 9—15 ఎస్. ఎస్. శ్రీనివాసన్: వేణువు, మారెళ్ల కేశవరావు: వయొలిన్, యెల్లా వెంకటేశ్వరరావు: మృదంగం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 ఆయుర్విజ్ఞానం, 7—30 వాద్యబృందం, 7—45 సంగీత శిక్షణ, 8—30 పి. పద్మావతి కేశవరావు: వయొలిన్, 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 పి. పద్మావతి కేశవరావు: వయొలిన్, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—40 పసిడిపంటలు, 1—50 తె. వా.. సాయంత్రం: 5—30 హైదరాబాద్ సశే, 5—55 స్వాధిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 పురాణ కాలక్షేపం 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 కల్పలత, 7—00 తె. వా., 7—15 కంటసీమలు, 7—45 యువభారతి, 9—15 సంగీత కచేరి (హైదరాబాద్ నుండి రిలే), 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళగానం, 6—45 సంగీతామృతం మధురై సోమసుందరం, 8—15 ఉమా రామస్వామి, 8—45 చిత్రగానం, 9—15 త్యాగరాజకీర్తనై విళక్కం: కె. మీనాక్షి సుందరం పిళ్లై, 9—30 ఎ. వేదనాయకి, 10—00 ఎన్. వెంకట్రామన్: వీణ. సాయంత్రం : 12—00 కుంభకూర్ ఎమ్. రాజగోపాలశర్మ, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—15 ఎ. వేదనాయకి, 9—15 కులిక్కరై ఎన్. పిచ్చైయప్పన్: నాదస్వరం (తిరుచ్చినుండి రిలే), 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 వాద్య సంగీతం, మధ్యాహ్నం : 1—40 మద్రాస్ ఎ సశే, 1—50 తె. వా. సాయంత్రం : 6—15 మద్రాస్ ఎ సశే, 6—10 నేటి యువతరము, 7—00 తె. వా., 8—25 ఇతర ప్రాంత సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
12%
అంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ ఇవ్వబడును. ప్రారంభంలో 10% బోనసు అదనంగా కూడా 2 ఏళ్ల ఋణాలకు 2% మూడేళ్లు అంతకు పైబడిన ఋణాలకు చెల్లించ బడును.
ఋణాలకు: డైరెక్టర్ల హామీ కలదు.
ఇతర వివరాలకు : సెక్రటరీ
వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
'వాన్‌గార్డ్ హౌస్' 11, 12 సెకండ్‌లైన్ బీచి మద్రాసు 1
ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.

శ్రేష్ఠమైనది + ధర తక్కువైనది
అమర్‌కోస్
ప్యూర్ గ్లూకోస్ పవుడర్

శీఘ్ర శక్తికి బలమునకు
50, 100 & 450 గ్రా. పాకెట్లు
అమ్‌సో: ...

మన్నికకు ప్రఖ్యాతి గాంచినది



(REGD. TRADE MARK)
80s x 80s
మాయొక్క
శంఖు మార్కు లుంగీలు
FILM STAR MASTER SUNDARARAJAN LIKES AND WEARS OUR LUNGIES
THE MADRAS PALAYACAT CO. (P) LTD. "SANKU VILAYAM", MADRAS-1.

వైద్య నిపుణులు రాక

చర్మవ్యాధులు, ఆస్మా, నరముల బలహీనత, నిపుణులు



మా ప్రధాన సిద్ధవైద్యులు డాక్టర్ ఆర్. వి. రాజన్ గారు ఆర్.ఎం.పి. అండ్ ఎస్. ఎం. పి.) క్రింది కేంద్రములకు వస్తున్నారు. తామర, బొల్లి, తెల్లమచ్చ, మేహమచ్చలు, మధుమేహం, ఆస్మా, దగ్గు, రొమ్ము శూలం, నరముల బలహీనత, ధాతు బలహీనత, జీవిత సుఖం లేనివారు వెంటనే మా వైద్యులను సంప్రదించి మందులు పుచ్చుకోనండి.

పర్యటన కార్యక్రమం

(పతి నెల.	జనవరియు చోటు.
9 నుంచి 12 వరకు	బొంబాయి, శారదా భవన్, మాతుంగ, బొంబాయి—19
17	కడప, లాడ్జి ద్వారక కలెక్టర్ ఆఫీసుకు ఎదురుగా.
18	కర్నూలు, చంద్రాలాడ్జి, పార్కు రోడ్డు.
19	హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు.
20	కాకినాడ, ఉడిపి లాడ్జి, తిలక్ వీధి.
21	రాజమండ్రి, శాంతినివాస్, మెయిన్ రోడ్.
22	తాడేపల్లిగూడెం, శాంతి నివాస్, రైల్వే స్టేషన్ ఎదుట.
23	విజయవాడ, మోడరన్ కేఫ్, సామారంగం చౌక్
24	గుంటూరు, ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్.
25	చీరాల, జీవన్ లాడ్జి.
26	ఒంగోలు —హోటల్ అభిలాష, మెయిన్ రోడ్
27	నెల్లూరు, శ్రీ కోమల లాడ్జి, జె. జె. స్ట్రీట్.
28	తిరుపతి, హోటల్ భీమాస్, రైలుస్టేషన్ దగ్గర.

సంప్రదించు వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 4గం. వరకు. సలహా రుసుము రు. 3 —

KARTHIKEYA VAIDYASALAI
PALANI P.O. (Tamil Nadu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

రహదార్లు మరియు భవనముల శాఖ

బిట్ టెండరు నోటీసు నెం. 25694-డి 3-60

తారీఖు 7—1—71

సీలువేసిన టెండరు ఈ క్రింద సుదహరించిన పనికి మొదటి, రెండవ, మూడవ తరగతి కంట్రాక్టర్ల వర్గ నుండి మరియు ప్రసిద్ధి పొందిన కంపెనీల నుండి శ్రీకాకినాడ రహదారి భవనముల శాఖ సూపరింటెండింగు ఇంజనీరు వారిచే అంచనాగ్ కంట్రాక్టు క్రింద 25—2—71 మ. 3—00 గం.ల వరకు తీసుకోనబడును. ఆ రోజునే మ. —30 గం.లకు టెండర్లు తెరువబడును. ఇతర వివరములు ఈ ఆఫీసు నుండి పొందవచ్చును.

పని పేరు	ధరావతు సొమ్ము	ధరావత్తు సొమ్ము ఏవరిఖాతాకు జమకట్టవలసినది.	టెండరు షెడ్యూలు ఖరీదు అమ్మకపు పన్నుతోసహా	కంట్రాక్టు కాలము
	రు		రు	
మద్రాసు— కలకత్తా రోడ్డు మై.509/2 (విశాఖపట్నం భువనేశ్వరము రోడ్డు కి.మీ. 44.4) వద్ద హైలెవెల్ వంతెన నిర్మించుటకు	77,200	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్‌అండ్‌బి) విశాఖపట్నం	103 —	24 నెలలు (ఋతుపవనాలుగ మాసములు)

టెండరు ఫారములకు శ్రీ సూపరింటెండింగు ఇంజనీరు వారి పేర వ్రాయబడిన దరఖాస్తులు షెడ్యూలు ఖరీదు మరియు రిజిస్టర్డు అయినట్లు దఖలా పత్రముతోసహా 10—2—71 సాయంకాలం 5 గం.ల లోపున చేరునట్లు పంపవలెను.

టెండరు షెడ్యూళ్ళు 15—2—71 నుండి 23—2—71 వరకు ఇవ్వబడును. టెండరు షెడ్యూళ్ళు పోస్టుద్వారా పంపబడవు.

(సం) వయ్యద్ కాజా మొహియుద్దీన్,
సూపరింటెండింగు ఇంజనీరు,
(ఆర్.అండ్ బి) కాకినాడ సర్కిలు,
కాకినాడ.



పరిశ్రమను ఎలా నెలకొల్పాలో నాకు తెలుసు-కాని-

చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తు ధన సహాయం

క్రొత్త లఘు పరిశ్రమను స్థాపించుటకు,
ప్రస్తుతం జరుగుచున్న పరిశ్రమను
విస్తరింపచేయుటకు, పెట్టుబడి కావలసినచో
మీ పథకం వివరాలు మాకు నచ్చచెప్పండి.
సాంకేతిక నిపుణులకు ప్రత్యేక
సదుపాయములు మేము చేయగలము.
మీ అవసరాలను మాతో చర్చించండి

ఆంధ్ర బ్యాంక్ లిమిటెడ్
సెంట్రల్ ఆఫీసు: సుల్తాన్ బజారు, హైదరాబాద్
కె. గోపాలరావు
ఛైర్మన్
యం.వి. సుబ్బారావు
జనరల్ మేనేజరు
PDSAB1379TER
ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యధిక బ్రాంచీలుగల బ్యాంకు



పుష్కలమైన పంటలకు ఫాక్టమ్‌ఫాస్

అన్ని రకముల భూములకు, పైర్లకు, అనుకూలమై తన ఆధిక్యతను నిరూపించుకున్న, అద్భుత సంకీర్ణ ఎరువు. దక్షిణ ప్రాంత రాష్ట్రముల రైతులు విరివిగా వాడు ఎరువు. భారత దేశంలో రసాయన ఎరువుల ఉత్పత్తికే పునాది వేసిన బ్రహ్మాండమైన ప్రప్రథమ ఫాక్ట్ ఎరువుల ఫాక్టరీ ప్రతిష్ఠను చాటే ఎరువు

వరి పైరుకు శిఫారసు చేయబడ్డ ఎరువుల మోతాదులు ఎకరాకు కిలోగ్రాములలో

	ఫాక్టమ్‌ఫాస్ 16 : 20	మ్యూరియేట్ ఆఫ్ పొటాష్	యూరియా
వరి :			
(ఎ) అధిక దిగుబడినిచ్చే రకాలు	180	60	58
(బి) దేశవాళీ రకాలు	135	26	12

FACT
ఫాక్ట్ కర్షక బంధు

ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కూర్ లిమిటెడ్,
ఉద్యోగమండల్-కేరళ
ఆంధ్రప్రదేశ్ ఏరియా ఆఫీసు: షాపూర్ వాడి, హైదరాబాద్-4.
ప్రాంతీయ కార్యాలయాలు:- నిజామాబాద్, వరంగల్, కర్నూలు, నెల్లూరు
aries. EKM. FT. 152.T

ఇంకా 3 రోజులు మాత్రమే!
విజయవాడ-రాజకుమారిలో
కిలాడి సింగన్న
21-1-71 నుండి
దోరాస్తే (ఈస్ట్మన్ కలర్)

గుంటూరు క్రికెట్ :

ముఖ్యమంత్రి జట్టుకు స్వల్ప ఆధిక్యం

గుంటూరు, జనవరి 17: ఇక్కడ జరుగు తున్న క్రికెట్ పోటీలో, ఆంధ్ర ముఖ్య మంత్రి జట్టు మొదటి ఇన్నింగ్సులో 220 పరుగులు చేయగా, సింహాళంపై మొదటి ఇన్నింగ్సులో 38 పరుగుల ఆధిక్యం సాధిం చింది. ఆట ప్రారంభంలోనే రెండవ వికెట్ ఆటలోనే జయంతిలాల్ 29 పరుగులకు ఔటవ్వ గా, ఆట రసవత్తరంగా సాగుట మొదలైంది. కిర్మాని (47), కృష్ణమూర్తి (31), 3 వ వికెట్టుకు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి జట్టు పెద్ద స్కోరు చేస్తు న్నట్లు కనిపించింది. అయితే లంచ్ ముందర, కృష్ణమూర్తి, దుర్రాని (14), వెంకట రాఘవన్ (1) ఔట్ కాగా, స్వల్పవ్యవధిలో ప్రమాదములో పడింది. లంచ్ తర్వాత, కె. వి. ఆర్. మూర్తి (29), మహేంద్రకుమార్ ( ) కొంచంసేపు నిలబడి బాట్ చేశారు. దీంతో, ముఖ్యమంత్రి జట్టు మొదటి ఇన్నింగ్సు ఆధిక్యం పొందకల్గింది.

ఆఖరిలో, గోవిందరాజ 20), ఘన శ్యాం ( ) తోడ్పాటుతో బాగా బాట్ చేయుగా, ముఖ్యమంత్రి జట్టు 200 పరుగులు దాటుటయేకాక 38 పరుగుల ఆధిక్యం పొందింది.

సింహాళం గ్రౌండు ఫీల్డింగు, కాచింగ్ చూడముచ్చటగా వుంది. ఒక్క క్యాచ్ మినహా మిగతా దొరికిన క్యాచెస్ ఫీల్డర్సు పట్టారు. ఈవిధముగా రెండవరోజు రక్తికట్టి, ఆసక్తి దాయకంగా జరిగింది.

జాతీయ షటిల్ లో గోయెల్ విజయం

హైదరాబాద్, జనవరి 17 : ఇక్కడ జరిగిన జాతీయ షటిల్ బాడ్మింటన్ చాంపి యన్ షిప్స్ లో, సురేష్ గోయెల్ (రైల్వేస్), హోల్డరు దీపూ ఘోష్(రైల్వేస్)ను 15—11 5—15, 17—16 తో ఓడించి, చాంపియన్ షిప్ సాధించాడు.

హోల్డరు దమయంతి తంబె (యు. పి.) మహిళలలో, పి. ప్రకాష్ (మైసూరు) బాలుర, మీరిన్ మధయాస్ బాలికల చాంపియన్ షిప్ సాధించారు.

పురుషుల ఫైనలు ఉత్తేజంగా సుదీర్ఘంగా సాగింది. దీపూఘోష్ కు దమ్ము, కదలిక ఎక్కువ. గోయెల్ చతురత, ప్రావీణ్యత కలవాడు. లోగడ నాలుగుసార్లు చాంపియన్ (జూనియర్ గా కూడా) కాగా, ఘోష్ ధాటి తట్టుకొని, గోయెల్ గెల్వకల్గాడు.

ఇతర ఫైనలు ఫలితాలు : (స్త్రీల సింగిల్స్) : దమయంతి తంబె — శోభామూర్తి 11—8, 11—3, డబుల్సు : శోభామూర్తి, మీరిన్ మధయాస్—రఫియాలతీఫ్, సునీల్ ఆప్టే 17—14, 15—12, బాలుర సింగిల్స్ : పి. ప్రకాష్ — పి. గంగూలి 18—16, 15—3, బాలుర డబుల్సు : ప్రకాష్, ప్రదీప్ గంగూలి, షానవాజ్ ఖాన్ 15—6, 3—15, 7—15. సీనియర్స్ డబుల్సు : దీపూ, రోమన్ ఘోష్ సోదరులు—నదేకర్, అనిల్ ప్రధాన్ 15—6, 15—3.

అంతర్విశ్వవిద్యాలయ క్రికెట్

విశాఖపట్నం, జనవరి 17 : ఇక్కడ జరుగుతున్న అఖిలభారత అంతర్ విశ్వవిద్యా లయ క్రికెట్ టోర్నమెంటులో, బొంబాయి, గురునానక్ పై మొదటి ఇన్నింగ్సు ఆధిక్యం పొందింది. రెండవ పోటీలో, కలకత్తా, మద్రాసుపై ఆధిక్యంపొందేఅవకాశంకలదు.

హోల్డర్సు బొంబాయి 99 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వేళ తురి (41), వాగల్ (52) 8 వ వికెట్టుకు 40 పరుగులు చేసి ఆదుకొన్నారు. 9 వ వికెట్టును మరొక 35 పరుగులుచేసి, బొంబాయి ఆధిక్యం సంపాదించుకుంది.

స్కోరు :

(1) గురునానక్ : 133, 156—7 (వికెట్లకు), బొంబాయి: 193.

(2) కలకత్తా : 204, మద్రాసు52—3 వికెట్లకు.

ఇతరవార్తలు

రేపల్లె తాలూకా క్లబ్ వారిచే నిర్వహించ బడిన జూనియర్ బాల్ బాడ్మింటన్ టోర్న మెంటులో ఫ్రండ్స్ యూనియన్ క్లబ్ (భట్టిప్రోలు) విజేతలుగా తాలూకా క్లబ్ (రేపల్లె) రన్నర్సుగా, బహుమతు లందు కొన్నారు. కె. మల్లికార్జునరావు (చాట్రగడ్డ) కు ప్రత్యేక బహుమతి ఇవ్వబడింది. పుల్లిపాలెంయూత్ క్లబ్ కుకబహుమతివచ్చింది.

తెనాలిలో రాజ్యం పిక్చర్స్ ప్యాలెస్ వద్ద ప్రత్యేకముగా ఏర్పర్చిన తాత్కాలిక స్టేడి యంలో, ఆలపాటి వెంకట్రామయ్య మెమోరి యల్ చెడుగుడు టోర్నమెంటు భారీ ఎత్తున నిర్వహించబడుతున్నది. 60 జట్లకు పైగా పాల్గొన్నవి. లీగ్ అఫ్ పద్ధతిన జరుగు ఫైనలు రౌండ్సు, 18 న పూర్తగును. ఫిలింస్టార్స్ గుమ్మడి, రాజబాబు, కాన్తి బహుమతీ ప్రదాన సభకు రాగలరు.

విశాఖపట్టణంలో ఈరోజు సా 6 గం॥ ఆటతో ఆఖరి ప్రదర్శనము
గ్రేట్ ఓరియంటల్ సర్కస్
ఎన్నికైన ప్రోగ్రాము నేడేచూడండి !



మా తదుపరి ప్రోగ్రాం:
కాకినాడ - మునిసిపల్ హైస్కూలు గ్రౌండ్ లో
22-1-71 శుక్రవారం సా॥ 6 గం. కు ప్రారంభోత్సవమునకు వేచియుండండి !

ప్రకటన

ఇండియన్ ఓవర్సీసు బ్యాంకు విజయవాడ (మెయిన్) బ్రాంచి 18-1-1971 నుండి రామ్ గోపాల్ వీధి యందు జె. యస్.ఆర్. బిల్డింగ్స్ లో పనిచేయునని తెలుపడమైనది.

ఫోను నంబరులో మార్పులేదు.

హరి భగవంతుడా! ఓడిపోయే పార్టీ నుంచి, ఓడిపోయే నాయకుల్లాగా ఒక్కొక్కటీ. నా డబ్బూ, నా మేడా, నామెడ. చివరకు పెళ్లాం కూడా జారిపోతుంది గామోలే!....

నాగభూషణం గొప్పగా నటించిన 'ద్రోహి' చూడండి!



న్యూట్రిన్ కన్ఫెక్షనరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు (ఆం.ప్ర)



హైదరాబాద్-వెంకటేశ థియేటర్ లో మొదటివారం రు. 72,000-00 లు, వసూలుచేసి భాగ్యనగర చరిత్రలోనేకాక తెలుగు చలనచిత్ర చరిత్రలోనే సరిక్రొత్త రికార్డు సృష్టించిన విశిష్ట పౌరాణిక చిత్రం.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4



ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 18 విజయవాడ 19-1-1971 మంగళవారం 6 పేజీలు: 12 పైసలు

మాతృనౌకవైపు 'లునోఖోడ్' తిరోగతి

మాస్కో, జనవరి 18: చంద్రతలంపై ప్రస్తుతం అద్భుత విన్యాసాలు జరుపుతున్న సోవియట్ చంద్రవాహనం లునోఖోడ్' లోని పరికరాలను గమన మార్గంలో పయనింపచేయగల విధానాలలో విన్యాసం జరపగల శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి అది తిరిగి మాతృనౌక లూనా—17 ను చేరుకోవడానికి వెనుకకు మరలింది.

భూతల కేంద్రంనుండి రేడియో సంకేతాలను పంపి ఈ ప్రయోగాన్ని అత్యంతనైపుణ్యంలో శాస్త్రజ్ఞులు జరిపినట్లు 'టాస్' నేడు ప్రకటించింది.

నవంబర్ 17 న లునోఖోడ్ చంద్రతలంపై అపూర్వ ప్రయోగాలు ప్రారంభించి ఇప్పటిదాకా చైతన్యవంతంగానే పని చేస్తున్నది అయితే ఈ లునోఖోడ్‌ను తిరిగి వెనుకకు, భూమికి తీసుకొని రాగలిగే శక్తి లూనా—17 కు లేదు.

ఎన్నికల చిహ్నంపై అప్పీలుకు పాతకాంగ్రెస్‌కు అనుమతి

సుప్రీంకోర్టు మంజూరు: 'స్టే' ఉత్తర్వు సమస్యపై తుదినిర్ణయం బుధవారం వరకు వాయిదా

చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌కు నోటీసు పంపాలని ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 18: భారత జాతీయ కాంగ్రెసు ఎన్నికల చిహ్నమైన "కాడి జోడెద్దు ల"ను కొత్తకాంగ్రెసుకు కేటాయిస్తూ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసుకొనడానికి సుప్రీంకోర్టు నేడు పాతకాంగ్రెసుకు ప్రత్యేక అనుమతి నిచ్చింది.

అయితే 'స్టే' మంజూరు విషయమై సుప్రీంకోర్టు నేడు ఎట్టి నిర్ణయం గైకొనలేదు. బుధవారంనాడు ఎలెక్షన్ కమిషన్ వాదనను విన్న పిదప మాత్రమే 'స్టే' మంజూరు విషయమై తుది నిర్ణయం గైకొనాలని సుప్రీంకోర్టు నిశ్చయించింది.

ఇందుకు సంబంధించి ఒక నోటీసును సుప్రీంకోర్టు కాన్‌స్టిట్యూషనల్ బెంచి నేడు ఎలెక్షన్ కమిషన్‌కు జారీచేసింది.

ఎన్నికల చిహ్నం వివాదంపై చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఇచ్చిన తీర్పును, పాత కాంగ్రెసు తరపున పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ సాదిక్ అలీ, శ్రీ ఎస్. ఎ. మిశ్రాలు సవాల్ చేశారు వారు దాఖలుచేసిన పిటిషన్‌పై నేడు ప్రాథమిక విచారణ పది నిమిషాలలో ముగిసింది.

పిటిషన్‌దారుల తరఫున, ఉత్తరప్రదేశ్ అడ్వకేట్‌జనరల్ శ్రీ శాంతిభూషణ్ హాజరయ్యారు. "కాడి జోడెద్దుల" చిహ్నం విషయంపై చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ తర్వాత చేసిన ఎన్నికల చిహ్నం (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వులోని 15వ పేరాగ్రాఫ్ చెల్లనేరదన్న పవసాన్ని తాము లేవనెత్తినట్లు శ్రీ శాంతిభూషణ్ వాదించారు.

గతంలో కోర్టు గైకొన్ననిర్ణయాలదృష్ట్యా ఎన్నికలచిహ్నం ఉత్తర్వులోని నిబంధన చట్టవిరుద్ధమైనదనీ కొత్తకాంగ్రెసు తరపు న్యాయవాది శ్రీ కె. ఎల్. మిశ్రా వాదించారు.

"ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఈ సమస్యపై మేము వెంటనే నిర్ణయం గైకొన జాలము" అని వాద ప్రతివాదనలను విన్న జడ్జీలలో ఒకరైన జస్టిస్ కె. ఎస్. హెగ్డే వ్యాఖ్యానించారు.

"అప్పీలుకు అనుమతిస్తున్నాము" అని అప్పుడు చీఫ్ జస్టిస్ ప్రకటించారు.

ఈ దశలో శ్రీ శాంతిభూషణ్ కలుగజేసుకొని, ఎన్నికల చిహ్నం వివాదంపై ఎలెక్షన్ కమిషన్ ఇచ్చిన తీర్పు అమలును తాత్కాలికంగా నిలుపుదలచేస్తూ ఉత్తర్వు జారీచేయాలని గట్టిగా అభ్యర్థించారు.

"స్టే" అభ్యర్థనను తిరస్కరించడమంటే అప్పీలునుకూడా త్రోసిపుచ్చినట్లే కాగలదు. 'స్టే' మంజూరు చేస్తే, అప్పీలును అనుమతించినట్లవుతుంది. అందువల్ల ఎలెక్షన్ కమిషన్ వాదనను కూడా వినాలని మేము అభిలషిస్తున్నాము" అని చీఫ్ జస్టిస్ జె. సి. షా వ్యాఖ్యానించారు.

వెంటనే సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి ఎలెక్షన్ కమిషన్‌కు నోటీసు జారీ చేసింది.

స్టే ఉత్తర్వు సమస్యపై తిరిగి 20వ తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

నేడు ఈ కేసును విచారించిన కాన్‌స్టిట్యూషన్ బెంచిలో చీఫ్ జస్టిస్ జె. సి. షా, జస్టిస్ జి. కె. మిత్తల్, జస్టిస్ హెగ్డే, జస్టిస్ ఎ. ఎన్. గ్రోవర్, జస్టిస్ ఎ. ఎన్. రే వున్నారు.

పశ్చిమ పాకిస్తాన్ ఉప ఎన్నికలలో పీపుల్స్‌పార్టీ విజయం

లాహోర్, పశ్చిమపాకిస్తాన్, జనవరి 18: రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో జడ్. ఎ. భుట్టో నాయకత్వంలోని పీపుల్స్ పార్టీ ఘన విజయాలను సాధించింది.

ప్రతిష్ఠాకరమైన లాహోర్ సీటును పీపుల్స్‌పార్టీ వైస్ చైర్మన్ మహమూద్ అలీ కసూరీ 40 వేల మెజారిటీతో గెలుపొందారు.

నేషనల్ అసెంబ్లీలోని పశ్చిమపాకిస్తాన్‌కు చెందిన 138 స్థానాలలో పీపుల్స్‌పార్టీకి ఇప్పుడు 83 స్థానాలు దక్కాయి.

రాజ్యాంగాన్ని సవరించితీరాలని అహమ్మదాబాద్ సభలో ప్రధాని సూచించారు-వార్త

అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్న తీవ్రవాద శక్తులను ఓడించండి

కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతూ ప్రజానీకానికి ప్రధాని విజ్ఞప్తి

మదురై, జనవరి 18: జాతీయ సమైక్యసాధనకు, ఆర్థికాభ్యున్నతికి అవరోధంగా నిలుసున్న వివిధ తీవ్రవాద శక్తులను రానున్న మధ్యంతర ఎన్నికలలో ఓడించవలసిందిగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడు ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. క్రొత్త కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా శ్రీమతి గాంధి ఎర్నాకులం, త్రివేండ్రం, మదురై, ఇంకా మరికొన్నిచోట్ల బహిరంగసభలలో ప్రసంగించారు.

రానున్న మధ్యంతర ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్‌ను సంపూర్ణంగా బలపరచి, గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, శాంతియుతమైన, ప్రజాస్వామిక విధానాల ద్వారా జాతీయ పునర్నిర్మాణానికి కృషిచేసె "ఏక్య మార్గాన్ని" క్రొత్త కాంగ్రెస్ అనుసరిస్తుందని ప్రధాని చెప్పారు.

ప్రజాస్వామ్య పక్షాల ఫ్రంట్ అవతరణను నిశితంగా విమర్శిస్తూ, కొన్ని పార్టీలు ఈ నాడు కేవలం "ఇందిరను పడదోసే ఏకైక లక్ష్యంతో" తమ సిద్ధాంతాలను విస్మరించి, ఏకమయ్యాయన్నీ, వాటికి ఒక నిర్దిష్టమైన విధానాలు కాని, కార్యక్రమాలు కాని లేవని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు.

ప్రధాని దక్షిణాది పర్యటన కొచ్చిన్‌తో ప్రారంభమైంది. శ్రీమతి గాంధి కొచ్చిన్ నుంచి ఎర్నాకులం వెళ్ళి, కేరళలో క్రొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ప్రారంభోత్సవం చేశారు.

తమిళనాడు క్రొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఆర్. వి. స్వామినాథన్, కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ కె. ఎస్. రామస్వామి, రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి శ్రీ ఓ. పి. రవన్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం చెప్పారు.

త్రివేండ్రంలో విమానాశ్రయం నుంచి, బహిరంగసభ జరిగే ప్రాంతం వరకు గల ఏడు మైళ్ళ పొడవునా, రోడ్డుకు ఇరువైపులా ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ ప్రధానికి ఘనంగా స్వాగతం చెప్పారు.

కేరళ యూనివర్శిటీవద్ద ఇందిర వ్యతిరేక నినాదాలు

కేరళ యూనివర్శిటీ ముందు మార్క్సిస్టు పలుకుబడి క్రింద ఉన్న కేరళ విద్యార్థి సమాఖ్యకు చెందిన కొందరు విద్యార్థులు "ఇందిర గాంధి డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. మరొక వర్గంవారు ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ ప్రతి నినాదాలు చేశారు.

'జనసంఘ్, స్వతంత్రపార్టీల ఆరోపణలు నిరాధారం'

మదురై రేస్‌కోర్సు మైదాన్ వద్ద ఏర్పాటైన బ్రహ్మాండమైన బహిరంగ సభలో సుమారు లక్షమంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తాను దేశాన్ని కమ్యూనిజంవైపు నడిపిస్తున్నాననీ, తాను కమ్యూనిస్టులతోను, ముస్లింలీగ్ తోను చేతులు కలిపి వ్యవహరిస్తున్నాననీ, స్వతంత్ర, జనసంఘ్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం కేవలం నిరాధారమైనదేనని ప్రధాన మంత్రి స్పష్టీకరించారు. ప్రస్తుతం జనసంఘ నిర్వహిస్తున్న పాత్రను ఆమె తీవ్రంగా విమర్శించారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు ఇన్నాళ్ళూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న స్వతంత్ర, జనసంఘ పార్టీలు ఇప్పుడు పాత కాంగ్రెస్‌తో ఏకం కావడం ఆశ్చర్యకరమైన విషయమని పేర్కొంటూ, జనసంఘ్ కాంగ్రెస్ ఆర్థిక కార్యక్రమాన్ని వ్యతిరేకించడమే కాక, ఏక ప్రసక్తి లేని మన జాతీయ విధానాన్ని కూడా ఖండించిందనీ ప్రధాని అన్నారు.

'జనసంఘ్‌నే భారతీయకరణ చేయాలనుకుంటాను జనసంఘ్ మన సంప్రదాయాల విలువలు అర్థం చేసుకోవాలి. అవర్ణికి ఒక ప్రత్యేక స్థానం కాని, నిర్దిష్టమైన ఆర్థిక కార్యక్రమం కాని లేవు అందువల్లే నేను దేశాన్ని కమ్యూనిజం వైపు నడిపిస్తున్నానని నాపై దుష్ప్రచారం ప్రారంభించింది" అని ఆమె అన్నారు.

మదురై సభలో ప్రధాని ప్రసంగంతో,

(మిగతా 3వ పేజీలో)

బీహార్ కొత్త గవర్నరుగా బారువా నియామకం

న్యూఢిల్లీ, జనవరి 18 శ్రీ నిత్యానంద కానుంగో స్థానంలో బీహార్ గవర్నర్‌గా ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ దేవ్‌కాంత బారువా నియమితు లయినారు

బెంగుళూరు కార్పొరేషన్ మేయర్ పదవి కొత్త కాంగ్రెస్ కైవసం

ఎన్నికల అనంతరం కౌన్సిల్ ఛేంబర్‌లో దౌర్జన్యం: ఒక కార్పొరేటర్‌కు గాయాలు

బెంగుళూరు, జనవరి 18 బెంగుళూరు మేయర్‌గా కొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ జి. లింగయ్య ఎన్నికైనారు.

శ్రీ లింగయ్యకు 39 ఓట్లురాగా, ఆయనతో పోటీచేసిన పౌరసమితి అభ్యర్థి శ్రీ టి ఆర్ శామణ్ణకు 22 ఓట్లువచ్చాయి ఒక్కరుతప్ప, మిగిలిన కార్పొరేటర్లందరూ ఓటు చేశారు.

ఫలితం కాగానే మేయర్‌హాలులో గందరగోళం ప్రారంభమయింది ఒక వర్గంవారు కుర్చీలు, పూలకుండీలు, చెప్పులు —వస్తేరలను విసిరి వేయడం ప్రారంభించారు ఫలితంగ గాజుతలుపులు ధ్వంసమైనాయి. దెబ్బలు తగలకుండా తప్పించుకొనడానికి విలేఖరులు టేబుళ్ళక్రింద దూరారు.

డిప్యూటీ మేయర్‌గా శ్రీ చంద్రశేఖరన్ (క్రొ కాం) ఎన్నికైనారు.

మేయర్ హాలులో దౌర్జన్యం

ఎన్నిక ఫలితాలు ప్రకటించగానే కన్నడ చలువళిగర్, కన్నడపక్ష కార్పొరేటర్లు కౌన్సిల్ ఛేంబర్‌లో నల్లజెండాల ప్రదర్శన జరిపారు.

మేయర్ హాలులో జరిగిన దౌర్జన్యంలో కొత్త కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్ శ్రీ శ్రీనివాసమూర్తికి తలపై గాయాలు తగలడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఎన్నికలను నిర్వహించిన డివిజనల్ కమిషనర్ పిలువనందుకొని, పోలీసులువచ్చి మామూలు పరిస్థితులు కల్పించారు.

డిప్యూటీమేయర్ ఎన్నికల ఫలితం ప్రక

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శ్రీ చక్రవర్తి

న్యూఢిల్లీ, జనవరి 18 విద్యామంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పదవినుండి ఇటీవల రిటైరయిన శ్రీ ఎస్ చక్రవర్తిని హిమాచల్ ప్రదేశ్ మొదటి గవర్నర్‌గా నియమించారు. ఈ రాష్ట్రానికి జనవరి 25 న లాంఛనప్రాయంగా రాష్ట్ర ప్రతిపత్తిని ప్రసాదిస్తారు.

ప్రముఖ రాజనీతిజ్ఞుడు శ్రీ నాథ్‌పాయ్ అస్తమయం

గుండెపోటు వచ్చి బెల్గామ్‌లో ఆకస్మికంగా కన్నుమూత: ప్రధాని ప్రభృతుల సంతాపం

బెల్గామ్, జనవరి 18: ప్రజా సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ నాథ్ పాయ్ బెల్గామ్‌లో నేటి తెల్లవారు జామున గుండెపోటు వచ్చి మరణించారు.



రద్దు అయిన లోక్‌సభ సభ్యుడు శ్రీ నాథ్‌పాయ్ నిన్న బొంబాయి నుండి ఇక్కడకు వచ్చిన అనంతరం, అర్ధరాత్రి గడిచిన కొద్దిసేపటికి సుమారు 12.45 గంటలకు స్నేహితుడు డాక్టరు ఎ జి యాల్గి గృహంలో కన్ను మూశారు.

అర్ధరాత్రి గడచిన పిమ్మట గుండెలో పోటు వచ్చినట్లు శ్రీ నాథ్‌పాయ్ చెప్పారు డాక్టరు యాల్గి వెంటనే ఆయనకు చికిత్స జరిపి, వైద్య నిపుణుడు శ్రీ జి ఆర్ కుంకర్ణిని కూడా పిలిపించారు. కాని ఆయన 12—45లకు మరణించారు.

నిన్న సాయంత్రమే బెల్గాంలో 'మృత వీరుల' దినోత్సవం సందర్భంగా ఏర్పాటయిన బహిరంగ సభలో శ్రీ నాథ్‌పాయ్ గంటసేపు ప్రసంగించారు.

మైసూరు రాష్ట్రంలో మరాఠీ మాట్లాడే ప్రజలు గల ప్రాంతాలను చేర్చాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన జరిపిన ప్రదర్శకులపై 1956, జనవరి 17న పోలీసులు జరిపిన కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన 5గురు మృతవీరులకు ఆయన తమ ప్రసంగంలో జోహార్లు అర్పించారు.

జీవిత సంగ్రహం

న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయిన శ్రీ నాథ్‌పాయ్ 1924 సెప్టెంబరులో జన్మించారు. బెల్గాం, పూనా, లండన్‌లలో ఆయన విద్యాభ్యాసం చేశారు స్వాతంత్ర్యోద్యమంలో ఆయన జైలుకు వెళ్ళారు కాంగ్రెస్ యువజనోద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో ఆయన పనిచేశారు.

1946లో ఆయన ప్రథమ గోవా విమోచనోద్యమంలోను 1955 రెండవ ఉద్యమంలోను చేరారు.

1957 జనరల్ ఎన్నికలలో ఆయన మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయినారు. లోక్‌సభలో ఆయన పి ఎస్ పి పార్టీ తరపున ప్రముఖ ప్రతినిధిగా వున్నారు.

మన ప్రక్క దేశాలతో సంబంధాలపై స్వచ్ఛంద జాతీయ దృక్పథాలను వ్యక్తం చేశారు ఆయన. చైనీయుల దురాక్రమణ గూర్చి మొదట గ్రహించి, ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన వారిలో ఆయన ఒకరు. 1962 దురాక్రమణ పిమ్మట పెకింగ్ పట్ల అతి కఠినమైన వైఖరిని ఆయన వ్యక్తం చేశారు.

దేశ సరిహద్దులకు సంబంధించిన వ్యవహారాలలో పాకిస్తాన్‌తో దృఢ వైఖరి పూనాలన్న ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేస్తూ దానిని ఆమోదించాలని లోక్‌సభపై వత్తిడి తెచ్చారు. అణ్వస్త్రం నిర్మించాలని కూడా ఆయన భారత ప్రభుత్వాన్ని పదేపదే అభ్యర్థించారు.

శ్రీ నాథ్‌పాయ్ రత్నగిరి (కొంకణ్) స్వాతంత్ర్య యోధుల వంశానికి చెందిన వారు 1947లో ఆయన లండన్ వెళ్ళారు. ఆయన ఇండియన్ సోషలిస్టు గ్రూపును ఏర్పరచారు 1950, 51 లలో ఆయన లండన్ మజ్లిస్‌కు అధ్యక్షునిగా ఎన్నికయినారు.

ఆయన 1954లో అంతర్జాతీయ సోషలిస్టు యువజన సంఘం అధ్యక్షునిగా ఎన్నికయినారు. 1957లో ఆయన కేంద్ర ఉద్యోగుల (సమ్మె) ఆందోళనకు నాయకత్వం వహించారు 1957లో ఆయన పి ఎస్ పి. జాతీయ కార్యవర్గంలో చేరారు 1957, 1962, 1967 సంవత్సరాలలో ఆయన లోక్‌సభకు ఎన్నికయినారు.

రాష్ట్రపతి సంతాపం

రాష్ట్రపతి శ్రీ వి వి గిరి శ్రీ నాథ్‌పాయ్ మృతికి తీవ్ర విచారం వెలిబుచ్చుతూ ఆయన సహృదయుడయిన స్నేహితుడని, సమర్థుడైన పార్లమెంటేరియన్ అని ఆయన మృతి దిగ్భ్రాంతి కలుగ చేసిందని అన్నారు ఆయన అకాల మరణం వల్ల దేశానికి తీరని లోటు ఏర్పడిందని శ్రీ గిరి తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. శ్రీ నాథ్‌పాయ్ కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి, అంద చేశారు

ప్రధాని విచారం

పార్లమెంటు సభ్యుడు శ్రీ నాథ్‌పాయ్

(మిగతా 3 వ పేజీలో)

కాశ్మీర్ ముఖ్యమంత్రి హత్యకు కుట్ర

శ్రీనగర్‌లో పాక్ గూఢచారుల అరెస్టులు

శ్రీనగర్, జనవరి 18: కాశ్మీర్ రాష్ట్రంలో విచ్ఛిన్నకరచర్యలు సాగించడానికి సమాయత్తమవుతున్న పాయుధముఠా నొకదానిని కాశ్మీర్ పోలీసులు నేడు కనిపెట్టారు.

ఈ ముఠాకు (ప్రస్తుతం నిషేధించివున్న) ప్లెబిసైట్ ఫ్రంట్ మద్దతువున్నట్లుగామా, దీనికి పాకిస్తాన్‌తో సంబంధాలు వున్నట్లుగామా తెలుస్తున్నది.

ఈ ముఠాలోని మొత్తం 30 మంది సభ్యులలో 22 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు ఐ. జి. శ్రీ సురేంద్రనాథ్ విలేఖరులతో అన్నారు. ఈ ముఠాలోని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సాదిక్‌ను, ఇతర రాష్ట్ర నాయకులను హత్య చేయాలని కుట్ర పన్నారని ఆయన వెల్లడించారు. అరెస్టుచేసిన వారి వద్దనుంచి పోలీసులు భారీఎత్తున ఆయుధాలు, సైనిక రికార్డులను స్వాధీనంచేసుకున్నారు.

అరెస్టయిన వారు "అల్‌ఫతా," "యంగ్ మెన్స్ లీగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెడరేషన్," అనే సంస్థలకు చెందినవారని శ్రీ నాథ్ తెలిపారు.

వీరివద్దనుంచి స్వాధీనంచేసుకొన్న ఆయుధాలలో పెక్కు ఆయుధాలను, మూడు మైక్రో ఫిలింలను, కెమేరాలు, ప్రొజెక్టర్లు, టేప్ రికార్డర్లను శ్రీ సురేంద్రనాథ్ విలేఖరులకు చూపారు.

అజ్ఞాతంలోవుంటూ వచ్చిన ఈ ముఠాకు అటు పాకిస్తాన్‌తోను, ఇటు న్యూఢిల్లీలోని పాక్ రాయబారకార్యాలయంతోను రహస్య సంబంధాలు వున్నాయి.

పాకిస్తాన్ 'మార్గదర్శకత్వం'

విచ్ఛిన్నకరచర్యలు సాగించదల్చుకొన్న ఈ ముఠాకు పాకిస్తాన్ కొన్ని లక్ష్యాలను రూపొం

(మిగతా 3 వ పేజీలో)

ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ ఎస్. ఎం. సిక్రీ నియామకం

న్యూఢిల్లీ, జనవరి 18 భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ ఎస్. ఎం. సిక్రీ నియమితులైనారు

సుప్రీంకోర్టు న్యాయమూర్తు లందరిలోను సీనియర్ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఆనవాయితీగా వున్నది ఈ సూత్రం ప్రకారమే ఈ నియామకం జరిగింది

ఇటీవల రాజభరణాల రద్దు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా ఈ పర్యాయం ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎవరినైనా ఒక ప్రముఖ న్యాయమూర్తిని (సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాకుండా) ప్రభుత్వం నియమిస్తుం దేమోనని ప్రతిపక్షాలవారు సందేహాలు వెలిబుచ్చారు.

క్రొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 22 న పదవీ స్వీకారం చేస్తారు. ఆయన 1973 ఏప్రిల్‌లో రిటైరవుతారు.

కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సమైక్య కృషి

ఏలూరులో ముఖ్యమంత్రి విజ్ఞప్తి; ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లు పరిశీలన

ఏలూరు, జనవరి 18 ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, ఆరోగ్యమంత్రి శ్రీ ఇబ్రహీం అలీ అన్సారీ, సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీ డి పేరుమాళ్ళుని వెంటపెట్టుకుని నేడిక్కడికి వచ్చారు

రేపు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఇక్కడికి రానున్న సందర్భంగా ఏర్పాట్లు పర్యవేక్షించడానికై ముఖ్యమంత్రి వచ్చారు

సుమారు రు 40 వేల ఖర్చుతో 12 అడుగుల ఎత్తున వేదిక, రెండు లక్షలమంది ప్రజలకు సరిపడే ఆవరణ నిర్మించారు

స్థానిక కృష్ణా జూట్‌మిల్స్ డైరెక్టర్ శ్రీహరిప్రసాద్ లోహియాను ముఖ్యమంత్రి కలుసుకున్నారు రెండో జూట్‌మిల్లును నిర్మించే విషయమై, వైద్య కళాశాల స్థాపించే విషయమై ప్రతినిధివర్గాల విజ్ఞాపనలను ముఖ్యమంత్రి విన్నారు

ఒకప్పుడు శ్రీ టంగుటూరి ప్రకాశం, శ్రీ మోచర్ల రామచంద్రరావు, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు మున్నగు మహానాయకులకు పేరొందిన సాన్నిధ్యం వహించేది అని ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు

అధికార వ్యామోహం వల్ల స్వతంత్ర భారతంలో కులతత్వం పెరిగిపోయిందని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి అన్నారు స్వాతంత్ర్యానికి ముందు కులమత విభేదాలకు తావులేకుండా అందరూ ఒకటిగా త్యాగం చేశారని, బాధలు అనుభవించారని చెప్పారు

కాంగ్రెస్‌కర కర్తవ్య గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మధ్యంతర ఎన్నికల ప్రాధాన్యతను గురించి నొక్కిచెప్పారు ప్రధానమంత్రి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు, విధానాల కార్యక్రమాలనుసరిస్తున్నారని తెలియచేశారు

ఏలూరు ప్రజలు ప్రధానికి సముచితరీతిని స్వాగతసత్కారాలుఅందజేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

లోక్‌సభకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి సామరస్యంతో గట్టి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీమాలే వెంకటనారాయణ ఎం. ఎల్ ఏ, ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ అల్లూరి బాపినీడు కూడా ప్రసంగించారు. శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ వందన సమర్పణ కావించారు

తరువాత ముఖ్యమంత్రి, ఆయన బృందం రాజమండ్రి వెళ్లారు.

25న బంద్‌కు కొండా లక్ష్మణ్ విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 18· తెలంగాణా అమరవీరులస్మృతి చిహ్నంగా జనవరి 25 న పూర్తి 'బంద్' జరుపవలసిందిగా తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నేడు తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారులు నల్లజెండాలు ఎగురవేయాలనీ ఆరోజు దుకాణాలు మూసివేయాలని ఆయన కోరారు.

తెలంగాణా విద్యార్థి కౌన్సిల్ కన్వీనర్ శ్రీ సి. బి. సూరదాస్‌రెడ్డి విద్యార్థులకు ఇలాంటి విజ్ఞాపన చేశారు. ఆరోజు తరగతులకు హాజరుకావద్దని, ఊరేగింపులు జరపాలని ఆయన సూచించారు

ముల్కీ రూల్సును సవాల్‌చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్

హైదరాబాద్, జనవరి 18· ముల్కీ నిబంధనలు కొనసాగడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేయబడిన ఒక రిట్ పిటిషన్‌ను నేడు హైకోర్టులో చీఫ్‌జస్టిస్ కుమరయ్య, జస్టిస్ ఎ సాంబశివరావులు విచారణకు స్వీకరించారు ప్రతివాదులకు ఒక నోటీసును జారీచేయాలని ఉత్తర్వు చేశారు

పంచాయతీరాజు శాఖ చీఫ్ ఇంజనీర్ 1970 ఆగస్టు 12 వ తేదీన జారీచేసిన ఉత్తర్వును రద్దు చేయాలని, సూపర్‌వైజర్ పదవీ బాధ్యతలను అప్పగించాలని పిటిషనర్‌ను కోరుతూ జారీచేయబడిన మరొక ఉత్తర్వును రద్దుచేయించాలని పిటిషన్‌దారు శ్రీ పి వెంకట్రావు తమ రిట్ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు

ఆంధ్రప్రాంతం వాస్తవ్యుడయిన పిటిషన్‌దారు పంచాయతీరాజు ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసులో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. అయితే, తెలంగాణాకు చెందిన వ్యక్తులకు ఉద్యోగా లిచ్చే నిమిత్తం 1970 సెప్టెంబర్ 15 వ తేదీన పిటిషన్‌దారుని రివర్టుమెంట్ చేయడం జరిగింది

తెలంగాణాలో ప్రభుత్వోద్యోగాలలో నియామకానికై నివాసానికి సంబంధించిన ముల్కీ నిబంధనలను ధ్రువీకరిస్తూ హైకోర్టు ఫుల్ బెంచి గైకొన్న నిర్ణయం ఇటీవల ఒక కేసులో సుప్రీం కోర్టు వివేచించిన నిష్పత్తిని, పరిశీలించకుండా చేయడం జరిగిందని, హైకోర్టు ఫుల్‌బెంచి నిర్ణయం, సుప్రీంకోర్టు నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా వున్నదని, అందువల్ల ఈవిషయాన్ని ఫుల్‌బెంచి పునః పరిశీలించ వలసిన అవసరం వున్నదని పిటిషన్‌దారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. లేని పక్షంలో తనకు తీరని అన్యాయం జరగగలదని, తాను పెక్కు పోస్టులకు గురికావలసి వస్తుందని పిటిషన్‌దారు వివరించారు అంతే కాకుండా అది తన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా వున్నదని పిటిషన్‌దారు వివరించారు.

రిట్రెంచిమెంటు ఉత్తర్వు మిక్కిలి వివక్షతతో కూడినదిగా వున్నదని, తెలంగాణాకు చెందిన అనేకమంది సూపర్‌వైజర్లు, తనకంటే జూనియర్లయినప్పటికీ ఉద్యోగంలో వుంచడం జరిగిందని, అందువల్ల రాజ్యాంగలోని 14, 16 అధికరణాలకు రిట్రెంచిమెంట్ ఉత్తర్వు పూర్తిగా విరుద్ధమని పిటిషన్‌దారు వాదించారు.

తెలంగాణాలో ప్రభుత్వోద్యోగాలలో నియా

గాధారణనామ సంవత్సర పుష్య బహుళ అష్టమి
1971 జనవరి 19, మంగళవారం
అష్టమి ఉ. 7-37 వరకు
స్వాతి రా. 11-26 వ
వర్జ్యం: తె. 5-24 నుండి

ప్రాణమయ లోకపు భయంకర విభాగం

ప్రాణమయలోకం ఒకప్పుడు రమణీయంగానూ, శాంతంగానూ ... భయంకరమూ ... అనువయులు ... (ప్రవృత్తులకు) ... విషయాలు.

—శ్రీ అరవిందులు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 19, మంగళవారం

కేంద్ర విద్యామంత్రి సలహా

ఆంధ్ర విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవ సభలో కేంద్ర విద్యా మంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు ప్రసంగం పట్టభద్రులను ఉత్సాహపరచకపోతే ఆశ్చర్యపడ నవసరంలేదు. ఆంధ్ర దేశంలో విద్యావిధానాన్ని విమర్శించారు. వరిశీలిచాలని, సంస్కరించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలని వారి ఆశ.

విద్యారంగంలో నిర్వాదిక అని కృత పరిస్థితులకు, విద్యార్థులలో ప్రబలిన నైరాశ్యానికి ప్రభుత్వ విధానాలే కారణమని విద్యామంత్రి అంగీకరించకపోయినా, పరిస్థితులు ఎవరో బాధ్యులైనట్లు, ఈ రకంగా నిజాన్ని తరుచుగా చేయ వలసి వున్నట్లు డాక్టర్ వి.కె.ఆర్.వి. రావు వివరించారు. గత ఇరవై సంవత్సరాలలో విద్యా విధానంలో జరిగిన మార్పులకు కేంద్రప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసి వున్నది. ఇన్ని మార్పులు జరిగిన తరువాత కూడా విశ్వవిద్యాలయాలలో 44వ దేశంలో అదనంగా ... చదువులు ప్రధానంగా ఉద్యోగాలు సంపాదించుకునేందుకే తోడ్పడుతున్నవనీ, యువకులలో విశ్వవిద్యాలయ చదువుల అవసరాన్ని ప్రోత్సహిస్తున్నవని కేంద్ర విద్యామంత్రి విమర్శ వినోదాత్మకంగా ఉన్నది.

అయితే, ఈ అభిప్రాయాలకు తెలియచేయడానికి, విద్యావిధానంలో మార్పులు చేయడానికి సాంకేతిక ... డాక్టర్ రావు గుర్తించి యుండవలసింది. గుమాస్తా ఉద్యోగాలకు విశ్వవిద్యాలయాలలో చదివి పట్టభద్రులు కానవసరం లేదనే విద్యామంత్రి అభిప్రాయంతో ఏకీభవించవలసి ఉంటుంది. కాని ఇటీవల దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవటంతో ... గుమాస్తా ఉద్యోగాలకు నిర్ణయించిన విద్యార్హతలు ... సామాన్య గుమాస్తా ఉద్యోగాలకు డిగ్రీ చదువు తప్పనిసరిగా ఏర్పడిపోయింది. ఈ పరిస్థితికి ప్రభుత్వాలు కారణమని ...

అన్ని రంగాలలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నప్పటికీ ఉద్యోగావకాశాలు పరిమితమే. పట్టభద్రులందరికీ ఉద్యోగాలు లభించడం అసంభవం. ఈ యథార్థస్థితిని యువతకు విశ్వవిద్యాలయంలో ప్రవేశించే సమయంలోనే వివరించి చెప్పాలని విద్యామంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి. రావు సూచించారు. సెకండరీ విద్య పూర్తి అయిన వెంటనే జీవితరంగంలో ప్రవేశానికి అవకాశాలు లేనందువల్లనే ఎందరో యువతీయువకులు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడం జరుగుతూవుంది. విశ్వవిద్యాలయాల్లో చదువులు పూర్తి అయిన తరువాత కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడంలేదు.

ఈ ప్రమాదాలను గమనించే గాంధీజీ ప్రాథమిక విద్యావిధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విధానం వల్ల సెకండరీ విద్య పూర్తి అయ్యేసరికి విద్యార్థులకు ఏదో ఒక వృత్తి లభించవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించవలసిన అవసరం లేకుండానే యువకులు స్వశక్తిపై ...

ఆచరణ పథంలో ... పొందేవారు. విద్యారంగంలో జరిగిన మార్పులలో ఈ వృత్తి విద్యా విధానం అడుగున పడిపోయింది. ఈ విధానం వక్రమంగా అమలు జరగకపోవడం వ్యక్తిగత డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఈ విధానం కూడా నిష్ఫలమైనదనే వని అభిప్రాయపడినారు.

విద్యావిధానంలో ఈ ప్రశ్న ... సంస్కరణలు ... పరిష్కరించాలి. విద్యా విధానాల వరకు సంబంధించి జరగాలి. సెకండరీ విద్య పదిసంవత్సరాలా, పదకొండు సంవత్సరాలా? డిగ్రీ తరగతులు మూడు సంవత్సరాలా, నాలుగు సంవత్సరాలా — అన్నది ముఖ్యం కాదు. చదువులు యువతీయువకులను ఉత్తమ పౌరులుగా, ప్రయోజనకరమైన పౌరులుగా తయారు చేయాలి. చదువుతూవున్న కాలంలో తలిదండ్రులకూ, చదువులు పూర్తి అయిన తరువాత సమాజానికి వారు భారం కాగాదు. ఆ దృష్ట్యా విద్యావిధానాన్ని పరిష్కరించవలసి వుంటుంది.

పూనా బహిరంగసభలో కొత్తకాంగ్రెసు, జనసంఘం మద్దతుదారుల సంఘర్షణ

పూనా, జనవరి 18. ఈరోజు సాయంత్రం ఇక్కడ నిర్వహించిన బహిరంగసభ, కొత్త కాంగ్రెసు, జనసంఘం పార్టీల మద్దతుదారుల పరస్పర వ్యతిరేక నినాదాలు చేస్తూ సభామర్యాదకు భంగం కలిగించడంతో, అర్ధాంతరంగానే ముగిసింది.

బృహత్తర కూటమి పార్టీల ప్రచారక ప్రవర్తన వివాదాలలో "ఇందిర హటావో" నినాదం కేకలు పూనా లోక్‌సభ స్థానానికి జనసంఘం అభ్యర్థిగా పోటీచేయనున్న శ్రీ ఆర్. మోర్బేకరిని వ్యతిరేకిస్తూ ఈ ప్రసంగించడంతో సభలో అలజడి ప్రారంభమయింది.

అయితే మోర్ ఇచ్చిన జవాబు ప్రేక్షకులకు సంతృప్తి కలిగించలేదు. "మీరు అబద్ధం చెబుతున్నారు" అంటూ ప్రేక్షకులు పెద్దగా కేకలు వేశారు.

అంతలో జనసంఘ మద్దతుదారులు వేరొక పక్షంవారు జోక్యం చేసుకొని, కొత్త కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆగ్నేయ రైల్వే సర్వసంసిద్ధత

ఆగ్నేయ రైల్వేను "ఉక్కు రైల్వే"గా అభివర్ణిస్తారు. ఇది అక్షరాలా నిజం — సార్థకనామం. భిలాయ్, రూర్కేలా, జాంషెడ్‌పూర్, దుర్గాపూర్, బొకారో ఉక్కు కర్మాగారాలు ఆగ్నేయ రైల్వే పరిధిలోనే స్థాపించబడినాయి. ఆ కోవలోనే ఇప్పుడు కొత్తగా విశాఖలో నెలకొల్పబడుతున్న ఉక్కు కర్మాగారానికి ఆగ్నేయ రైల్వే మనఃపూర్వక స్వాగతం పలుకుతూ సేవలందించడానికి తన సర్వసంసిద్ధతను వెల్లడిస్తోంది.

శ్రీ సంతోష్ ఖన్నా

భారతదేశానికి ఉక్కు చరిత్ర ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉల్లేఖించవచ్చును.

క్రీ.పూ. 480వ సంవత్సర ప్రాంతంలో జీలం పాతోలో జరిగిన సమరంలో అలెగ్జాండర్ సేనలోని భారత విలుకాండ్రు భారతదేశంలోని ఉక్కుతో నిర్మితమయిన వస్తువులను బాణాలు విరివిగా ఉపయోగించారు. క్రీ.పూ. నాలుగవ శతాబ్దంలో పొరస్ మహారాజు అలెగ్జాండరుకు 30 పౌనుల భారత ఉక్కు బహూకరించినట్లు చెప్పబడుతోంది. క్రీ.శ. 321వ సంవత్సరంలో ఇండోర్‌కు సమీపంగా 33 మైళ్ల దూరానగల ధార్‌వద్ద 50 అడుగుల ఇనుప ధ్వజం ప్రతిష్ఠించబడింది. చరిత్ర ప్రసిద్ధి పొందిన కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఢిల్లీలో క్రీ.శ. 400 సంవత్సరంలో నిర్మించబడింది. క్రీ.శ. 13వ శతాబ్దిలో నిర్మితమయిన కోణార్క సూర్య మందిర నిర్మాణానికి ఇనుప దిమ్మెలు ఉపయోగించారు.

తదనంతరం 1874 లో కుల్టీలో బెంగాల్ ఐరన్ వర్క్సు స్థాపనతో ఉక్కు కర్మాగార కవాటాలు తెరుచుకోవటంతో ఉక్కు చరిత్ర దీర్ఘకాల అంధయుగం నుంచి బయటపడింది. తరువాత జరిగిన అద్భుతాభివృద్ధి కాలంలో ఆశావహమయిన ఫలితాలు కనుపించినవని చెప్పాలి. 1907 లో ఆరంభమయిన టాటా ఐరన్ వర్క్సు 1912 ఫిబ్రవరిలో ఉక్కు నిర్మాణం ప్రారంభించింది. 1918 లో స్థాపించబడిన ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1922 లో ముక్కలయిన ఉత్పాదన చేయు కార్యక్రమం ప్రారంభించింది. మరునటి సంవత్సరమే మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్సు ఉక్కు నిర్మాణానికి పూనుకొన్నది. దానికి తోడుగా అదే సంవత్సరంలో టాటా నగర్‌లో టిన్ ప్లేట్ కంపెనీ రంగంలోకి దిగింది.

ఈ ఉక్కు కర్మాగారాలన్నీ విదేశ దిగుమతులకు కొరవడానికి, ఆధునాతన యంత్రసామగ్రి సమకూర్చుకోడానికి ... ఆధునికీకరించడానికి దాదాపు మూడు దశాబ్దాలకాలం పట్టింది. అయినా 'ఆధునాతన ప్రజాస్వామ్యదేశాలు' అనిపించుకోవడానికి భారత వినియోగమయిన ప్రగతి— స్వతంత్ర భావనాధారమయినదే అని ... నాగరికతకు మూలాధారమూ, సకల నిర్మాణాలకు ప్రాణాధారమూ అయిన ఉక్కు అనే భావన ...

స్వాతంత్ర్యానంతరం ఉక్కు వినియోగం అధికమయింది. ... వినియోగం బాగా ఎక్కువ అయిపోయింది.

ఈ ఉక్కు కర్మాగారాలకు ... అన్నిటికీ ఆగ్నేయ రైల్వే సరఫరా ...

ఆశామాషీ

"అమ్మయ్యా! తెల్లవారింది" అని కొంటూ లేస్తారు కొందరు. "ఏం అప్పుడే తెల్లవారిందే! పాడు రాత్రి ఎక్కు వేసినట్లు గడిచిపోతాయి.." అని విసిగిపోయినా గంటన్నా తుప్పుకొంటూ లేస్తారు కొందరు.

"ఎవరు తెల్లవారమని అడిగాడు — ఈ సూర్యభగవానుణ్ణి రమ్మని ఎవరు ప్రార్థించారు. నాకేనామీ ఈ సూర్యుడు ఉదయించడం నచ్చుకోవడంలేదు .. పెట్టుబడి ఇవ్వడానికీ ... నాకు కావలసింది బతుకు తెల్లవారటం... ఈలోగా ప్రొద్దున్న లెక్కపెట్టలేం లాభం?.. పొట్టను తిప్పుకోడం లాభం" అని కొంటూ పురటారు కొందరు అభాగ్యులు!

కొందరికి నవ్వులు— కొందరికి పువ్వులు

తెల్లవారటమంటే చరిత్ర పుటల్లో, జరుగు జీవితపు పుటల్లో ఒకటి తిరగవేసి, మరొకటి వెతికికోవడమని అర్థం.... ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రీతిగా వుంటుంది ఈ పుట.. కొందరికి నవ్వులు పువ్వుల ... దోసిట్లో పోస్తుంది.. భోగాలు అందిస్తుంది.. అనురాగాలను చిందిస్తుంది.

కొందరికి దీనికి వ్యతిరేకంగా వినిపిస్తుంది. వియోగాన్ని మూట కడుతుంది.... క్లేశాలు కల్పిస్తుంది.... ప్రతుకును పిండి పాడుతుంది. అందుకనే అంటారు "ఉదయించే సూర్యుడు పూరికే రాడు.... వివిధ రంగులను సృష్టిస్తాడు ... వివిధ గతుల్ని అనుభవింప చేస్తాడు" అని.

"తెల్లారితే ఏంవుంది? రిక్షా తొక్కడమే.... పదిపైసలు ఇప్పించమని దేవుడికి మ్రొక్కడమే... తక్కువైతే మామూలే. అదే రిక్షా.... అవే చక్రాలు — అవే కళ్ళు. ఆకలితో ఎల్లా గడుస్తున్నాయి ... కళ్ళతో కలం తగ్గిపోతోంది" అనుకొంటూ రిక్షా తొక్కే సంసారాన్ని రోజంతా తోసే వాళ్ళెందరో...

కొందరు గృహిణులు పాపం తెల్లవారుతుంటే! ఎప్పుడు పూరీలుటూ తయారు చేయాలి — అని వేసవులవారు పాపం! భార్య ఎంతో ఆప్యాయంగా కాఫీ కాచి అందిస్తుంది. అది స్వీకరిస్తాడు.. ఇంతలో ఎక్కడనుంచి వస్తాడో ఒక మిత్రుడు "శ్యామలరావుగారూ!" అంటూ పిలుపు.... అంతే సంశయం వున్న చోట్ల ... అగిలించుకోవలసి ఒకటే పరుగు....

ఎవరు తలుపుకొట్టినా సొడుదనే ఆశ..

"మళ్లీ తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడో అయినగారికే తెలియదు ... ఎక్కడున్నాడో ఆ ఇల్లాలికి తెలియదు.. పరుగు తలుపు కొట్టినా ప్రాణంతోనేయని వస్తుందేమో — ...

భగవంతుణ్ణి తూర్పు ప్రాంగణంనుంచి వెళ్ళవానికి సాగనంపిగాని — ఆ పురుష పురుషుడు ఇంటికి రాడు. . కనిపించవీ కాఫీహోటళ్లో వాళ్ల పడిపోయి, కాఫీ త్రాగి ఆయన మంచెదం — పదీ గ్లాసుల గంగోదకం త్రాగి అవిదగారు కళ్ళు పీక్కుపోయి, కాళ్ళు లాక్కుపోయి ఆయన గారు చేసిన ముందుముక్కా, కరితా ఏకీ భీగుసుకుపోయి వదరాని చెర వడటం...

"పూరందరికి తెల్లవారడం వేరు— మాకు తెల్లవారడం వేరు .. ఇతరులు వరపోరాటు దిద్దు కోవడంకోసం వదిపాయాలు కల్పించడానికి వస్తాడా దిన కరుడు .. మా సంసారంలో ఉన్న కాస్త కాంతిని హరించి, మున్ముందు ఆ రోగంతోకి దించడానికి వస్తాడు కుదుపులేని సంసారాలు కొందరికి ప్రసాదిస్తాడు అదుపులేని సంసారాలు మాబోటి వాళ్లకు కల్పించి సంతోషిస్తాడు" అని ఆ ఇల్లాలు ఆవేదన చెందుతూ వుంటుంది ప్రతినిత్యం.

సందెవేళ మల్లెలు, తెల్లారితే కన్నులు నవ్వుతాయి

"సందెవేళ మల్లెలు పూస్తాయి తెల్లారితే కన్నులు మెరుస్తాయి అదృష్టవంతులకు. అని తక్కువైనవాళ్లకు ప్రొద్దున్న కాకికి గుడ్డగూటలు కూస్తాయి.. తెల్లారితే గుడ్డు బయటకి వస్తాయి—అంటూ పురటారు

కొందరు రేపు అనడానికి "తెల్లారితే" అంటారు.. "తెల్లారితే వచ్చి కనిపిస్తా.... వచ్చేటప్పుడు మీకారుగిన వస్తువు తెస్తా" అంటారు ఇందులో కనిపించని ధీమా తొంగిచూస్తుంది... రేపు అనేది విజానికి మరో ఉన్నతికి లెక్క. భగవంతుని దయవల్ల రాత్రి సుఖంగా గడిస్తే మర్నాడు జీవితం కుదుర్చుకోవటం సాగితే — నేను తలిచే కోర్కె వసులు తీరుస్తాను" అనే భావం ఇతరి ఆ భావనలో. ...

ఎవరైనా తాత్కాలికంగా దీనికి వస్తే — "ఏమిటి అలా వున్నావు?" అని అడగలేకపోతుంటది. ఆ దిగులు ఏదో రాత్రికి వుంటుంది అనుకొంటుంది. అందువల్ల ఆలో ప్రశ్న వేయ్యదగినప్పుడు చెప్పి వారలరించటానికి వేరుగా చెప్పేటాం లేదు.

"తెల్లారితే పదమూడో తారీకు..... రేపు మూడువందల యాభై కట్టాలి ఒకచోట.... ఇతరులకు మాటవిలువ తీసుకొనడం కూడా రాదు... మాక్రొకరీతిని ఎక్కువేశాను మరో రెండువందలు ఎవరిదగ్గరైనా— అని ఆలోచిస్తున్నా! . వస్తు పరిస్థితుల బట్టి రేపు మార్చుకుంటున్నాడా ఎవరికి" అని చెపుతా రెంత విచారించినా !

ఒకాయన ఉజ్జాయింపుగా కనిపించినా అనే తెలివితేటలు ! .... దిగులుగా వున్నాడు ...

కొన్నారు. కాని అయిన మనస్సులో కాల అప్పుడే ఏదో భావాలు ఇలా పెట్టాడు . .

"తెల్లారితే ఇరవైమూడో తారీకు కాదూ! ..నా వాడు వచ్చేందుకే వస్తుంటే ఇలా ఎన్నో కొట్టడం ఉదయం తిరుగుతుంటారు. మొత్తం అరుగుదల అంతయిన ఒకానొక ఆరోగ్యం బాగాలేదని మందుకోసం మా ఇంటికి వస్తున్నారు... ప్రాసిన కొన్ని మూడింటికి అందింది... ఇంటికి పోయి ఈ వార్త చెప్పాలి ... మా అబ్బాయి ఇంటర్ పాసయ్యాడు. నాకు ఫస్ట్‌క్లాస్.... ఇంట్లో మెన్షన్.... మా మేనల్లుడు ప్రమోషన్... ఇప్పుడైనా భయపడుతున్నా... ఎలా తెల్లారుతుందో!...

"రేపు తెల్లారకుండా మూర్ఖుల్ని తెస్తే బాగుంటుందని. అంత తప్పేదో కాలాల్లో ఎక్కడున్నాయి? అనుమానాలు ఉన్నాయి వున్నారు..... ఒక్క కిరణం కూడా ఆనలేదు .. ఇంకా తోస్తారకేమో భయం ఎక్కువ ఉన్నారా? .. మంచి మాటలు జారిపోకుండా రేపటిని పంపిస్తారు?.. తెల్లారుతోందంటే గుండెలు తల్లడిల్లిపోతున్నాయి!

శ్రీరసాగరం దగ్గరుంటే పాలు తెచ్చుకుంటాను

"అందులో అయిదు గంటల కల్లా తీసుకువెళ్తారట .. మ్యాటినీలో ఆట మొదలు అన్నట్లు — కాఫీ ఇచ్చేవాడే మా సంతర్పణ మొదలు.. . ఇంటిపక్కన క్షీరసాగర మున్నదని వివరించుకుపోతూ పాలుగు గాలన్ల పాలు మురిపితాలు రాను?.... బ్రాక్‌వాండ్ కంపెనీలో వారితో వద్దని, పాలు డబ్బులు చెల్లించటానికి తోట్లించుడు !

"అక్కడితో ఆగుతుందా!.... పదివేల శ్రీకరం మూడు ఎవరిద్వారా వస్తాయా? మూడోవారం హోటల్ మాదే నన్నుతో తెలిసి తెచ్చి వడ్డించాలి అందించాలి.. ఆ మనతో తాపీగా మాతో పెద్ద పెద్ద ఫుస్తకాలు చూపిస్తుండాడో!.. మా పిల్లలు ఏమన్నారు సూర్యభగవాన్!.... ఎలా తెల్లారుతుందో!.. ముప్పై వచ్చేటప్పటికి మా ఇల్లు ఎలా వుంటుందో!" అన్నాడాయన ఎంతో వేదనతో

ఇలా తెల్లారుతుందని భయపడేవారు కొందరుంటారు! పాపం!

"ప్రతి పేటి రేయినుంచి రాను విరబ మొదలయింది
ప్రతి కిరణం
ప్రగతి కిరణం —"

—అంటారు శ్రీశ్రీగారు.... అందుకే పూనాలో భానోదయాలు వేరు.... నాటిని ఉదయించు సూరోపాని.....

—కామాక్షి

పార్టీ విజయావకాశాలపై శ్రీ చవన్ ఆశాభావం

అయితే పరిస్థితి అనుకున్నంత సులభం కాకపోవచ్చునని అంచనా

పూనా, జనవరి 17: మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసు అనేక చిక్కులు ఎదుర్కొనవలసి రావచ్చునని పరిస్థితి అనుకొన్నంత సులభం కాకపోవచ్చునని అయితే ఆయన లోక్‌సభలో పూర్తి మెజారిటీ పొందడానికి 280 స్థానాలను తమపార్టీ కైవసం చేసుకోగలదని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ వై. బి. చవన్ ఉద్ఘాటించారు.

శ్రీ చవన్ నిన్నరాత్రి ఢిల్లీనుంచి ఇక్కడకు వచ్చిన వెంటనే పత్రికలవారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తన అభిప్రాయంలో ఇప్పుడు ఓటర్లు లోగడ అవిభక్త కాంగ్రెసుకు ఓటర్లు పూర్తిగా మద్దతిచ్చినంతగా, ప్రతిపక్షం ప్రతియంలో కూడా ఓటర్లపై ఆ విధంగా వున్నారని వివరించారు.

ఓటర్లు ఇప్పుడు మెట్టుకు జాగరూకతతో వున్నారని, పాలకపార్టీని ప్రతిపక్ష ఫ్రంట్‌పై ఉంచిన, శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ... వారు జాగరూకతతో గమనిస్తున్నారని శ్రీ చవన్ చెప్పారు.

పాశ్చాత్యమైన పోటీలు ఉత్కంఠభరితంగా జరగగలవని, పాలగు పార్టీల ఫ్రంట్‌తో తమపార్టీ అభిప్రాయభేదాలతో రాజుకునేవిగా ... తెలంగాణ ప్రజలు సామాగు పార్టీల ఫ్రంట్ అభ్యర్థులకు ఎన్నికలలో గెలుపొందగలరని, కొత్త కాంగ్రెసు అభ్యర్థులకు ఎక్కువ మెజారిటీతో గెలిపించగలరని ధీమాపడుతున్నారని శ్రీ చవన్ వివరించారు.

జిల్లా శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వమే మొగ్గు చూపుతున్నదని, ఈ రాష్ట్రంలో కొత్త కాంగ్రెసు పార్టీకి అధికస్థానాలు లభించే అవకాశాలు హెచ్చుగా వున్నవని ఆయన చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు, మహారాష్ట్ర, మైసూరు సరిహద్దు వివాదంవంటి అంశాలు ప్రాతిపదిక కాజాలవని ఆయన చెప్పారు.

"మేము విశ్వాసంతో ఉన్నాము, పటిష్ఠమైన కార్యక్రమంతో ఓటర్లవద్దకు వెడుతున్నాము. ప్రతిపక్షాల ఫ్రంట్‌కు చెందిన 'ఇందిర హటావో' కార్యక్రమం మా పార్టీ ప్రతిష్ఠను మరింతగా మెరుగుపరచింది" అని శ్రీ చవన్ వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికలలో ఏవిధంగా చూసినా తమపార్టీకి విజయావకాశాలు పూర్తిగా కానవస్తున్నవని ఆయన ఉద్ఘాటించారు.

రాజకీయాలనుండి విరమణకు సౌరంపూర్ రాజా నిర్ణయం

రాయపూర్, జనవరి 18: సారంఘర్ సంస్థానాధీశుడు రాజా నరేష్‌చంద్రసింగ్ రాజకీయరంగంనుంచి విరమించడానికి నిర్ణయించుకున్నారు. శ్రీ సింగ్ నిన్న ఇక్కడ ఒక బహిరంగసభలో ఈ విషయం ప్రకటించారు.

మహాసముండ్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి శ్రీ వి. సి. శుక్లాపై తాను పోటీచేయనున్నట్లు కూడా ఆయన ...

యూనివర్సిటీ పాఠ్య ప్రణాళికలో వ్యావహారికభాష ప్రవేశపెట్టరాదు

కాకినాడ సాహిత్య కళాపీఠం సభలో పలువురు ప్రముఖుల విజ్ఞప్తి

కాకినాడ, జనవరి 18: హిందూ ... లో ప్రఖ్యాత కవి పండితుల సన్మానాలు జరిగినవి. భాషకు హిందీ, బెంగాలీలో వ్యాకరణ సంస్కరణ జరిగింది. వరిద యిట్ల ప్రతిభలు అనుభవించి లేవు. తులసీదాసు తన రామాయణాన్ని "అవధి" భాషలో రచించాడు ద్వివేది "ఖడీబోలి" స్వాండర్డు హిందీని ప్రాణాడు. ఇతడు మన వీరేశలింగం పంతులుగారి వంటివారు. మాట్లాడే హిందీ, ప్రాసిన్న హిందీకి చాల భేదం ఉంది మన తెలుగులో కవిత్వానికి ఉండే వ్యాకరణం పుట్టింది. నన్నయభట్టు ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని పెట్టుకొని కవిత్వాన్ని ప్రాశాడు. ఈ నియమం వీడక తిక్కన పోతనలు హెచ్చుగా తెలుగు మాటలను తనకవిత్వంలో వాడారు. గ్రామీణ భాషతో పేక్కువగా సంబంధం పెట్టుకొని ఆలాగే తన కరితలో ప్రయోగించారు చిన్నయసూరి, శ్రీనాథుడిత్యాది కవి ప్రక్షులు. నన్నయ్య నియమం వీడక వరిష్కృత పదజాలంలోనే తమ రచనలు సాగించారు. పింగళి వీరన అభ్యంతర కారికలలో ఎన్నో ప్రయోగాలు చేర్పబడ్డాయి. ప్రసిద్ధులైన వారు వారిని అనుకరించి ... కొన్నారు. వ్యావహారిక భాష సజీవంగానే యుంటుంది కాలాన్ని దూరాన్ని అధిగమించుకొనే శక్తి దానికుందా? అని అడిగినందుకు ప్రతి పదిమైళ్లకు మారుతుందని హిందీలో సామెత వుంది నేటిదాక అనేకసార్లు వ్యావహారిక భాషా విప్లవాలు వచ్చినవి కాని యివి శతాబ్దాలు బ్రతుకలేక పోయినవి. గ్రంథాలలో వ్యావహారికం వుండకూడదు ఒకటి రెండు తరాల తరువాత సంస్కారం చెడిపోతుంది. వ్యావహారిక భాషలో జీగి తగ్గి పోతుంది బెర్నార్డుషా ఇంగ్లీషులోని స్పెల్లింగులను మార్చినాడు. ప్రచారం చేశాడు. సంస్కరణ ఏర్పాటు చేశాడు. కాని బ్రిటిషు వారు షేక్స్పియర్నే చదువుతున్నారు వ్యవహారంలో అర్థాలు భావాలు మారుతవి గ్రాంథికంలో శబ్దాలకర్థాలున్నవి "ఎత్తు" అనే పదం గుంటూరు మండలంలో తీసికొనుట అని అంటారు అదేమాట నెల్లూరులో "కొనుట" అంటారు వీనికేలా సమన్వయం కలుగును? గ్రాంథిక భాషలో వరకంగా ప్రాయటానికి అవకాశమున్నది. కృత్రిమంగా, జటిలంగా వరాలను కూరినచే వరక సుందరంగా వినుట బదులుగా గ్రాంథికంలో ప్రాయవచ్చును సైన్సులో కొత్తకొత్త మాటలను తీసివేయరాదు. విశ్వవిద్యాలయంలో వ్యావహారిక భాషను పెట్టిన నాడు తెలుగు భాష నాశనమై పోతుంది. ఇలా చేయుటం తెలుగు భాష కపవారం చేయుటమే అవుతుందని జనవరి 14న స్థానిక ఎస్. జి. హోంలో "సాహిత్య కళాపీఠం" వారేర్పాటు చేసిన మహాసభలో ప్రసిద్ధాంధ్రకవి, విమర్శకులు శ్రీ మ్యార్తి శ్రీ టి భాన్కరరావు అధ్యక్షత వహిస్తూ అన్నారు.

శ్రీ పాటుపు నారాయణరావు స్వాగతం పలుకుతూ తెలుగు భాష ఉన్నతమైన స్థాయిని అందుకొన్న తర్వాత మరలా కొత్తగా వ్యావహారిక భాషను విశ్వవిద్యాలయంలో ప్రవేశ పెట్టుట సమంజసం కాదని, ఒకే భాషను మాట్లాడే వారిలో ప్రాంతీయాభిమానం, మాండలిక శబ్దముఅందరి యుభి రుచి పెరిగి గందరగోళమునకు దారితీయగలదని హెచ్చరించారు. జిల్లా ఫీల్డు పబ్లిసిటీ ఆఫీసరు శ్రీ డి రాధాకృష్ణారావు మాట్లాడుతూ వివిధ మండలములలోని మాండలిక పదాలు తొలగించవలయునని, ఇతర భాషల అందలి పదములను తెలుగు భాషలో కలుపుకొన్నట్లే ఇప్పుడు వ్యావహారిక మాటలను కలుపుకొనాలని, అనాటి గోనారెడ్డికి ఉన్నంత గౌరవం ప్రాసిన కవి దగ్గరకు వెళ్లి అర్థం చెప్పించుకొనే దుస్థితి రాకూడదని, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టుట సముచితం కాదని అన్నారు శ్రీ సోమంచి సూర్యనారాయణశర్మ మాట్లాడుతూ వ్యావహారిక భాష విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టుట భాషా ప్రగతికే గొప్ప విఘాతం కల్గించినట్లవుతుందని, ఆలా చేసినచో తెలుగు జాతి జీవనానికే గొడ్డలి పెట్టు కాగలదని అన్నారు. వివేకానంద ప్రచార సంఘ్ వ్యవస్థాపకులు శ్రీ సోమంచి అనంతపద్మనాభ శాస్త్రి తెలుగు భాషా సౌష్ఠవానికి దెబ్బతగిలే చర్యలు విశ్వవిద్యాలయాధి పతులు చేయరాదని కోరారు. "సాహిత్య కళాపీఠం" అధ్యక్షుడు శ్రీ మరిగంటి తిరుమల జ్ఞానానందం మాట్లాడుతూ వ్యావహారిక భాష ప్రవేశం విశ్వవిద్యాలయంలో జరిగితే కావ్యాలు, ప్రబంధాలు వేటిదాకా నిద్రిస్తున్న నర్సరీ గ్రాంథిక భాషను సజీవంగా నిలిపి వేసినట్లు కాగలదని దీన్ని ప్రతి తెలుగువాడు గర్హించాలని కోరారు.

"విశ్వ విద్యాలయంలో వ్యావహారిక భాషను పెట్టు ప్రణాళికలో ప్రవేశపెట్టరాదను" తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత సభ సమాప్తమైనది. (మం.వి)

జంటనగరాలలో రోడ్డు ప్రమాదాలవల్ల 104మంది మృతి

హైదరాబాద్, జనవరి 18: 1970 వ సంవత్సరంలో జంటనగరాలలో సంభవించిన రోడ్డు ప్రమాదాలలో దాదాపు 104 మంది మరణించారని, 140 మంది గాయపడ్డారని, నేడిక్కడ పోలీసులు జారీ చేసిన ఒక్క బులిటెన్ తెలియజేసింది.

మరణించిన వారిలో 47 మంది, గాయపడిన వారిలో 98 మంది కాలి నడకన వెళ్లు జనం అని బులిటెన్ పేర్కొన్నది.

రోడ్డుమీద నడిచేవారు, యువకులు, ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటించవలసిన అవసరమున్నదని పోలీసు కమీషనర్ వాక్కు చెప్పారు

అర్లగడ్డలో అడ్వకేట్ ఇంటిపై బాంబులు

హైదరాబాద్, జనవరి 18: కర్నూలు జిల్లాలోని అర్లగడ్డలో నిన్న 11 మంది వ్యక్తులు మారణాయుధాలతో ఒక అడ్వకేట్ ఇంట్లోకి వెళ్లి, రెండు నాటుబాంబులు ఆ ఇంటిమీద విసిరారని నిన్న ఇక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన వార్త వెల్లడించింది.

బాంబులు అడ్వకేట్ ఇంటి ఆవరణలో పడి ప్రేలినవి. అయితే, ఎవరూ గాయపడ లేదు. ఈ దాడికి ముఠా తగవులే కారణమని తెలుస్తున్నది

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుందరనగరంగా హైదరాబాద్ అభివృద్ధి

ప్రత్యేక కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, జనవరి 18: జంటనగరాలయిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లను మరింత సౌందర్యవంతంగా రూపొందించి తీర్చి దిద్దడానికై ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసిందని వివాద యాత్రల మంత్రి శ్రీమతి రోడామిస్త్రీ నిన్న ఇక్కడ చెప్పారు.

ఈ కమిటీకి ఛైర్మన్‌గా నిజాం సోదరుడు ప్రిన్స్ మొకరంజా వ్యవహరిస్తారు.

జంటనగరాలలో 24 స్థలాలను సౌందర్యవంతం చేయడానికి ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి తన శాఖ సామ్ తెలుపులతో ఒక కొత్త సంఘం ఏర్పాటు చేసిందని ఆమె అన్నారు.

ఫ్రంటు, మార్క్సిస్టు పార్టీలకు ఎస్.ఎస్.పి. విజ్ఞప్తి

విజయవాడ, జనవరి 18: ఇందిరాగాంధీ కాంగ్రెసు అభ్యర్థులపై మార్క్సిస్టు పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు గల నియోజక వర్గాలలో వేరే అభ్యర్థులను నిలబెట్టవద్దని పాత కాంగ్రెసు, స్వతంత్రపార్టీ, జనసంఘం, పార్టీలకు జనవరి 16 న ఇక్కడ జరిగిన సంయుక్త సోషలిస్టు పార్టీ కార్యకర్తల సమావేశంలో విజ్ఞప్తి చేసింది కోస్తా, రాయలసీమ జిల్లాలనుంచి కార్యకర్తలు హాజరైనారు. పార్టీ ఛైర్మన్ శ్రీ కె. నిరంజయ్య, కార్యదర్శి శ్రీ ఎస్. పి. సింగిరెడ్డి ఈ సమావేశానికి హాజరైనారు.

అదేవిధంగా ఫ్రంట్ అభ్యర్థుల కన్నా మార్క్సిస్టు పార్టీ కూడా వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టరాదని కూడా ఈ సమావేశం కోరింది.

ఐదు లోక్‌సభ సీట్లకు జనతాపార్టీ పోటీ

హజారీబాగ్, జనవరి 18: జనతా పార్టీ బీహారులోని చత్రా, గిరిడి, హజారీబాగ్, ధన్‌బాద్, పలామూ నియోజకవర్గాలనుంచి లోక్‌సభకు పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బసంత్ నారాయణ్ సింగ్ నిన్న ఇక్కడ ప్రకటించారు. అభ్యర్థుల పేర్లను జనవరి నెల ప్రకటించ వచ్చునని కూడా ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా, రామ్‌ఘర్ రాజా భార్య శ్రీమతి లలితారాజ్యలక్ష్మి జనతా పార్టీ టిక్కెట్టుపై హజారీబాగ్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

చిత్రజగత్తు

"ఎన్నికల గుర్తుకోసం ఇంత గొడవచేశావ్ అర్థం గావడంలేదు! ప్రజలు ఓట్లు వేసేది వ్యక్తులను చూసిగానీ, గుర్తు చూసికాదుగా!"

"ఏమో! చాలాకాలంనుంచి నాయకుడుగా తన సంగతి ప్రజలకు తెలియకుండా వుండాలని గుర్తుకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాడు."

60 లోక్‌సభ స్థానాలకు హిందూమహాసభ పోటీ

అలహాబాద్, జనవరి 18 : హిందూ మహాసభ వచ్చే మధ్యంతర ఎన్నికలలో 60 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు శ్రీ ఓక్‌నారాయణ్ ప్రజేషి వెన్ను ఇక్కడ చెప్పారు.

గ్రహబలం

20-1-71 బుధవారం

పుష్యబహుళ అమావాస్య ఉదయం 7.40 స్వాతి రాత్రి 11—29, ఈరోజు ప్రయాణాది సర్వకార్యములు విడుచుట మంచిది.

మేషం: వృత్తి వ్యాపారాలు క్రమకరంగా వుంటాయి. ఏపని చేయాలన్నా నిరుత్సాహం వస్తుంది. ప్రయాణాది విషయాలలో జాగ్రత్త అవసరం.

వృషభం: వృత్తి ఉద్యోగాల పనిపతిడి అధిక భారం సంభవం. సాంఘిక కార్యక్రమాలు పనికిరావు. ఆడంబర వ్యయం ఎక్కువ. రోహిణివారికి విశ్రాంతి తక్కువ.

మిధునం: శత్రు రోగ ఋణాలలో కొన్నిటిని గూర్చి తీవ్రాలోచనలు చేస్తారు. ఆవేదన, నిద్రాభంగం సంభవించినా, వృత్తిలో ఆదాయం వుంటుంది. ఆరుద్రవారికి జాగ్రత్త సూచన.

కర్కాటకం: రహస్య కార్యకలాపాలు, వ్యవహారాలు సాగించకండి. ప్రయాణాలలో ప్రమాదావకాశాలున్నాయి. విషాగ్ని, శస్త్ర, చోరాది బాధలుండవచ్చు. అన్నివిధాలా జాగ్రత్త సూచన.

సింహం: వృత్తి వ్యాపారాలలో తీవ్రమయిన పోటీ. తొందరలున్నా అదృష్టం కలిసివస్తుంది. శత్రు మూలకమయిన సమస్యలుంటాయి.

కన్య: శత్రువులున్నా లొంగివుంటారు. ఋణాలున్నా బాధించవు. ఆరోగ్యం సాధకం. వృత్తి వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: కుటుంబ సమస్యలను గూర్చి తీవ్రాలోచనలుంటాయి. నిద్రాభంగం, ఆవేదన సంభవం. అయితే వృత్తి వ్యాపారాలలో ఆదాయానికి లోటురాదు. స్వాతివారికి ఓర్పు అవసరం.

వృశ్చికం: స్త్రీరాస్తి వ్యవహారాలు, గృహసమస్యలు వేధిస్తాయి. విద్యా వ్యాసంగానికి భంగం. సుఖశాంతులకు దూరత్వం, బంధు మిత్రులతో వైర్యాలు సంభవం. జ్యేష్ఠ వారికి జాగ్రత్త సూచన.

ధనుస్సు: సోదరవర్గ సమస్యలు, సంతాన మూలక సమస్యలు, ఆడంబర వ్యయం, కార్యక్రమాలలో భయసందేహాలు సంభవం. సోధానం పనికిరాదు.

మకరం: కుటుంబ ఆర్థిక సమస్యలుంటాయి. [illegible] పరులదృష్టిలో నియంతలవలె కనిపిస్తారు. కాని ఆర్థికంగా కలిసివస్తుంది.

కుంభం: పట్టుదలలు, కోపతాపాలు మిమ్మల్ని వరిస్తాయి. వృత్తి ఉద్యోగాలతో మీరు నియంతలవలె వ్యవహరిస్తారు. అది కొందరికి బాధకలిగించి వ్యతిరేకత సృష్టించవచ్చు. ఓర్పు అవసరం. శతభిషంవారికి జాగ్రత్త సూచన.

మీనం: కుటుంబ సమస్యలకై వ్యయం ఎక్కువ. ప్రయాణాలలో శ్రమ, ప్రమాదావకాశాలు, అకాల ఆహార విహారాలు, త్రిప్పట, వృత్తి ఉద్యోగాలలో వ్యర్థ్యాదాయం సంభవం.

'ఐదేండ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం'

పార్టీ ఎన్నికల ప్రణాళికలో జనసంఘం వాగ్దానం: ఇందిరాగాంధి విధానాలపై నిశిత విమర్శ

న్యూఢిల్లీ, జనవరి 18: లోకసభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో జనసంఘంపార్టీ అధికారంలోనికి వచ్చేపక్షంలో నైపుణ్యంగల వ్యక్తులందరికీ మూడేళ్ళలోగా పూర్తిగా ఉపాధి కల్పించగలమని తన ఎన్నికల ప్రణాళికలో జనసంఘం వాగ్దానం చేసింది. ఎన్నికల ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎ. బి. వాజ్‌పాయ్ నేడు పత్రికలవారికి విడుదలచేశారు.

ప్రస్తుతం నిరుద్యోగులుగా వున్న వ్యక్తులందరికీ ఇప్పటినుంచి అయిదుసంవత్సరాల లోగా ఉద్యోగాలను సమకూర్చగలమని కూడా జనసంఘం తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.

నాలుగు పార్టీల ఫ్రంట్‌లో జనసంఘం కూడా ఒక భాగస్వామి. పాత కాంగ్రెసు, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. లు ఫ్రంట్‌లోని తక్కిన భాగస్వామ్యపార్టీలు.

ప్రస్తుత సూచనల ప్రకారం లోకసభలోని 520 స్థానాలలో సుమారు 175 స్థానాలకు జనసంఘం పోటీచేయగలదని తెలుస్తున్నది.

ఫ్రంట్‌లోని నాలుగు భాగస్వామ్య పార్టీలకు సమిష్టి ఎన్నికల ప్రణాళిక వుండేసమస్య లేదని శ్రీ వాజ్‌పాయ్ స్పష్టంచేశారు. అయితే, అధికారంలోనికి రానున్న తరుణంలో ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలమధ్య ఏమైనా కనీస కార్యక్రమం ఏర్పడితే, అదిభాగస్వామ్యపార్టీల ఎన్నికల ప్రణాళికలకు అనుగుణంగానే వుండగలదని శ్రీ వాజ్‌పాయ్ స్పష్టంచేశారు.

జాతి వ్యతిరేకశక్తులతోను, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులతోను బాహాటంగా ప్రధాని ఇందిరాగాంధి చేతులు కలిపినట్లు జనసంఘం ఎన్నికల ప్రణాళికలో నిశితంగా విమర్శించడం జరిగింది. అధికార దాహంతో న్యాయ యంత్రాంగాన్ని, పార్లమెంటును ప్రధాని చిన్న చూపుచూస్తున్నట్లు జనసంఘం ఆరోపించింది.

ప్రజాస్వామ్యం కావాలో, నియంతృత్వం కావాలో ప్రజలు ఈ ఎన్నికలలో తేల్చుకొనవలసిన విషయమని జనసంఘం ఎన్నికల ప్రణాళిక హెచ్చరించింది.

అందరికీ ఉద్యోగావకాశాల కల్పన, ఇతోధిక ఉత్పత్తి సాధన, ఉత్పత్తి అందరికీ సమంగా పంపిణీచేయడం, ధరల స్థిరీకరణ, పదిశాతం అభివృద్ధిరేటును సాధించే లక్ష్యం గల ఒక స్వదేశీ ప్రణాళికను, నాలుగవ పంచవర్ష ప్రణాళికస్థానే తాము అమలుచేయగలమని తన ఎన్నికల ప్రణాళికలో జనసంఘం ప్రకటించింది.

విదేశీసహాయానికి స్వస్తిచెప్పగలమని, పెను మతులవల్ల ఆర్జించిన వాటిద్వారా దిగుమతి అవసరాలను తీర్చగలమని కూడా జనసంఘం వాగ్దానం చేసింది.

పాలఘాట్, జనవరి 17 : అల్లరిమూకల దుండగుల నుండి వినోదయాత్రికులకు రక్షణ కల్పించి, వారికి అన్ని విశేషాలు చూపించేందుకై టూరిస్టు స్థలాలలో టూరిస్టు పోలీసులను ఏర్పాటు చేయాలన్న సూచనను కేరళ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మొన్న రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమ్మద్ కోయా చెప్పారు.

సైన్సు అకాడమీ అధ్యక్షుడుగా డాక్టర్ కె.ఎల్.రావు

హైదరాబాద్, జనవరి 17: కేంద్ర ఇరిగేషన్ విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు, ఆంధ్రప్రదేశ్ సైన్సు అకాడమీ (అకాడమీ ఆఫ్ సైన్సెస్) అధ్యక్షులుగా నేడ ఎన్నిక అయినారు.

అకాడమీ సర్వసభ్య సమావేశం నేడిక్కడ ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగింది. పదవీవిరమణచేస్తున్న అధ్యక్షుడు డాక్టర్ ఎస్. భగవంతంసమావేశానికి అధ్యక్షత వహించారు.

ప్రొఫెసర్ జె. వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగాను, డాక్టర్ ఎస్. బాలకృష్ణ కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డారు.

అకాడమీ కౌన్సిల్ సభ్యులుగా డాక్టర్ గోపిఅన్, ప్రొఫెసర్ ఎస్. వి. సుబ్బారావు, ప్రొఫెసర్ భీమసేనాచారి, ప్రొఫెసర్ కె.కె. నాయర్, ప్రొఫెసర్ వి. గోపాలరావు ఎన్నిక అయినారు.

తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషను

న్యూఢిల్లీ, జనవరి 18: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీచేయవలసిందిగా కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకు తమ సిఫారసులను పంపారు.

తమిళనాడుకుసంబంధించిన నోటిఫికేషన్‌ను జనవరి 27వ తేదీన, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి మూడవ తేదీన జారీచేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఫారసు చేశారు.

లోక్‌సభకు శ్రీకోయ జగన్నాధరావు పోటీ

కొయ్యలగూడెం, జనవరి 18 : కొవ్వూరు భూమితనఖా బ్యాంకు అధ్యక్షుడు శ్రీ కోయ జగన్నాధరావు ఏలూరు లోక్‌సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుడానికి నిర్ణయించుకున్నారు. (మ. వి.)

రాష్ట్రంలో నేడే ప్రధాని ఎన్నికల ప్రచారం ప్రారంభం

హైదరాబాద్, జనవరి 18: ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి రేపు(19వ) ఆంధ్రలో రాజమండ్రి వద్ద అధికారకాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేటి ఉదయం విజయవాడను బయలుదేరి వెళ్లారు. ప్రధానికి స్వాగతం ఇవ్వడానికి అక్కడనుండి ఆయన రాజమండ్రి వెళ్ళారు.

ప్రధాని కోయంబత్తూరునుండి రేపు ఉదయం 10 గంటలకు రాజమండ్రి వెళ్తారు.

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పిమ్మట ఆమె గన్నవరంవెళ్ళి అక్కడనుండి ఏలూరు వెళ్తారు. గన్నవరానికి ఆమె తిరిగివచ్చి మద్రాసు వెళ్తారు.

ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయుడానికై ప్రధాని అనుర్నాడు విశాఖపట్నం వెళ్తారు. అక్కడ ఎన్నికలసభలో ప్రసంగించి ఆమె ఒరిస్సాలో పర్యటనకై భువనేశ్వర్ వెళ్తారు.

ఫిబ్రవరిలో తిరిగి ప్రధాని పర్యటన

రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో పర్యటించడానికై ఫిబ్రవరి 2వ వారంలో ప్రధాని తిరిగి ఆంధ్రకురావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇది ఇలావుండగా రాష్ట్రంలో 41 లోకసభ సీటలో 30 సీట్లకు అభ్యర్థులు నిలబెట్టడానికి సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు నుండి కొత్త కాంగ్రెస్‌కు అనుమతి లభించింది.

రెండురోజుల పర్యటనలో ప్రధానితో చర్చలు జరిపిన పిమ్మట మిగతా సీట్లకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారుచేయవచ్చునని తెలిసింది.

41 మంది అభ్యర్థులను ఖరారుచేసిన జాబితాను జనవరి 21 వ విడుదలచేస్తారు.

అమలాపురం రిజర్వుస్థానం కేంద్రమంత్రి శ్రీ బి.ఎస్. మూర్తి పోటీ

రాజోలు, జనవరి 18 : అమలాపురం లోకసభ రిజర్వు సీటు కొత్త కాంగ్రెసు అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నాననీ జనవరి 29వ కాకినాడలో ఎన్నికల అధికారి ఎదుట నామినేషన్ దాఖలు చేయగలననీ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సహాయ మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి ఇక్కడ తెలియ జేశారు.

శ్రీ మూర్తి ఇక్కడ వ్యాయవాద సంఘం రిక్రియేషన్ క్లబ్‌లో శాసనసభ్యుడు శ్రీ ఎస్. గణేశ్వరరావు, రాజోలు పంచాయతీ సమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు శ్రీరుద్రరాజు భీమరాజు, శ్రీ పి. సూర్యనారాయణ ప్రభృతులను కలుసుకున్నారు.

ఆంధ్ర, తెలంగాణాలకు వేర్వేరు సెలెక్షన్ గ్రేడ్ల జాబితాల తయారీ

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణా ఎన్.జి.ఓ.ల విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 18: ఉద్యోగులను గురించి రహస్యనివేదికలు తయారుచేసే పద్ధతిని రద్దుచేయాలని తెలంగాణా ఎన్. జి. ఓ. ల యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఎన్. జి. ఓ. ల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారంనాడు ఇక్కడ జరిగింది.

యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. రామకృష్ణారెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు.

సీనియారిటీ ప్రాతిపదికగా, ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలకు వేరువేరుగా ప్రతి ప్రాంతానికి కేటాయించిన ఉద్యోగుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఆయా శాఖల ప్రధానాధికారులచే తక్షణం సెలెక్షన్‌గ్రేడ్ల జాబితాలను ఖరారుచేయాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఆదాయంపన్నునుండి, వృత్తిపన్నునుండి ఎన్. జి. ఓ. లను మినహాయించాలని విజ్ఞప్తి చేసింది.

హెచ్చురేట్ల ప్రకారం ఇంటిఅద్దె అలవెన్సు మంజూరుచేయాలని, సంఖ్యతో నిమిత్తం లేకుండా డీవిని జిల్లా, తాలూకా ప్రధాన కేంద్రాలకు వర్తింప జేయాలని సూచించింది.

వరంగల్‌లో పనిచేస్తున్న ఎన్. జి. ఓలకు వారి జీతంలో 15 శాతం ఇంటి అద్దె అలవెన్సుగా చెల్లించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.

లోక్‌సభకు తెలంగాణా కాంగ్రెస్ పోటీ

శ్రీ కొండా లక్ష్మణ్ ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 17: శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షతన గల తెలంగాణా కాంగ్రెస్, రానున్న మధ్యంతర ఎన్నికలలో హైదరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాలనుంచి అభ్యర్థులను పోటీగా నిలబెట్టడానికి నిర్ణయించింది.

తెలంగాణా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి లక్ష్మారెడ్డి నేడిక్కడ ఈ విషయం ప్రకటిస్తూ సికిందరాబాద్‌నుంచి కెప్టెన్ జడ్. ఎ. అన్సారీ, నిజామాబాద్‌నుంచి విద్యార్థి నాయకుడు శ్రీ ఎ. రాజేశ్వర్ పోటీచేస్తారని చెప్పారు.

మిగిలిన 12 సీట్ల విషయం తరువాత నిర్ణయిస్తారని కూడా ఆమె చెప్పారు.

బొంబాయి, జనవరి 18: రు. 11.5 లక్షలు విలువచేసే మత్తు ద్రవ్యాలను పోలీసులు నిన్న ఇక్కడ రెండుచోట్ల దాడి జరిపి స్వాధీనం చేసుకున్నారు.

నాథ్‌పాయ్ అస్తమయం

(1వ పేజీ తరువాయి)

మృతి పట్ల ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు సాంఘిక న్యాయం చేకూర్చడానికై అవిరళ కృషి చేసిన నాయకుడు, సామాన్య మానవుల హక్కుల కొరకు ఎంతగానో పాటుబడిన వ్యక్తి అని శ్రీమతి గాంధి తమ సందేశంలో పేర్కొన్నారు.

శ్రీ చవన్

శ్రీ నాద్‌పాయ్ వాటాల్ మృతితో ప్రజాసోషలిస్టు పార్టీ ఒక ప్రసిద్ధ నాయకుణ్ణి, జాతి ప్రథమ శ్రేణికి చెందిన దేశాభిమానిని కోల్పోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ చవన్ అన్నారు.

ఆయన మృతి వల్ల సోషలిస్టు ఉద్యమ లక్ష్యం తీవ్రంగా దెబ్బతిన్నట్టైపోయింది. అని ఆయన తమ సంతాపంలో పేర్కొన్నారు.

శ్రీ కామరాజ్

కార్మికుల అభ్యున్నతి కొరకు పాటుపడిన గొప్ప నాయకుడు శ్రీ నాద్‌పాయ్ అని శ్రీ కామరాజు అభివర్ణించారు. ఆయన మృతితో భారత రాజకీయ రంగం నుండి శక్తిసామర్థ్యాలు గల ఒక పార్లమెంటేరియన్ నిష్క్రమించారని ఆయన తన సంతాప సందేశంలో అన్నారు.

శ్రీ ఎస్. జి. గోరే

శ్రీ నాద్‌పాయ్ సుప్రసిద్ధ పార్లమెంటేరియన్, ఆయన గొప్ప వక్త. ఆయన మృతి ప్రజాసోషలిస్టు పార్టీకి తీరని లోటు. ఆయన మృతి వల్ల లోక్‌సభ తన అమూల్యత్వాన్ని కోల్పోయింది. అని పి.ఎస్.పి. ఛైర్మన్ శ్రీ ఎస్.జి. గోరే అభివర్ణించారు.

శ్రీ నిజలింగప్ప

శ్రీ నాద్‌పాయ్ హఠాత్తుగా మరణించడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప దిగ్భ్రాంతి ప్రకటిస్తూ ఆయన అసమాన్యమైన శక్తిసామర్థ్యాలు గల గొప్ప పార్లమెంటేరియన్ అని తమ సంతాప సందేశంలో అభివర్ణించారు.

శ్రీ కరుణానిధి

శ్రీ నాద్‌పాయ్ మృతితో ప్రజోపయోగ కార్యాలకై అఖండ సేవ చేసిన ఒక ప్రముఖ పార్లమెంటేరియన్‌ను జాతి కోల్పోయినదని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కరుణానిధి తమ సందేశంలో పేర్కొన్నారు. ఆయన శ్రీ నాద్‌పాయ్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతి సంతాపాలు పంపారు.

శ్రీ వాజ్‌పాయ్

శ్రీ నాద్‌పాయ్ మృతిపట్ల జనసంఘ అధ్యక్షుడు శ్రీ వాజపాయ్ దిగ్భ్రాంతి, విచారం వెలిబుచ్చుచూ 'శ్రీ నాద్‌పాయ్ లేకుండా లోక్‌సభ పూర్వపు సభలా వుండదు. పార్లమెంటులో ఆయన గంభీర వాణిని వినడం వల్ల ఎంతో ఆనందం కలిగేది' అని అన్నారు.

ఎన్నికల ప్రచారం వల్ల ఆయనకు వత్తిడి ఎక్కువయినట్లుంది అని ఆయన అన్నారు.

బెల్గాంలో హర్తాళ్

శ్రీ నాద్‌పాయ్ మృతికి సంతాప సూచకంగా బెల్గాంలో పూర్తి హర్తాల్ జరిగింది. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. వందలాది ప్రజలు వచ్చి శ్రీ నాద్‌పాయ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సంతాపం

విశాఖపట్నం, జనవరి 18: పార్లమెంటరీ సభ్యుడు శ్రీ నాద్‌పాయ్ మృతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఖండూభాయ్‌దేశాయ్ సంతాపం తెలియచేస్తూ ప్రజాసోషలిస్టుపార్టీ ఛైర్మన్ శ్రీ ఎస్. గోరేకు ఆయన నేడు ఒక టెలిగ్రాం పంపారు.

''శ్రీ నాద్‌పాయ్ ఆకస్మిక మరణవార్త విని చకితుణ్ణయ్యానని, ఆయన మృతివల్ల దేశం ఒకగొప్ప పార్లమెంటేరియన్‌ను పోగొట్టుకున్నదని, ఆయన దేశభక్తుడ''ని శ్రీ ఖండూభాయ్ దేశాయ్ తన సంతాపంలో పేర్కొన్నారు.

డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు సంతాపం

శ్రీ నాద్‌పాయ్ మృతికి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు సంతాపం ప్రకటిస్తూ పార్లమెంటులో ఆయన చాలా ప్రయోజన కరమైన వ్యక్తియని, ఆయన మృతి వల్ల దేశానికి తీరనిలోటు ఏర్పడిందని అన్నారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం సంతాపం

శ్రీ నాద్‌పాయ్ మృతికిపార్లమెంటరీసభ్యుడు శ్రీ తెన్నేటివిశ్వనాథం సంతాపం తెలియచేస్తూ ''ఆయన మరణవార్త చకితుణ్ణి చేసిందని, పార్లమెంటరీసభ్యులలో ఆయన మొదటితరగతికి చెందినవారని, చాలాగంభీరోపన్యాసకులని, ఆయన మృతివల్ల పార్లమెంటరీ వ్యవస్థకు తీరనినష్టం ఏర్పడిందని శ్రీ విశ్వనాథం అన్నారు. (మ. వి)

డాక్టర్ కె.ఎల్.రావుకు సమితి పదవి

విజయవాడ, జనవరి 18: సమితి సహజ వనరుల మండలిలో భారతదేశ ప్రతినిధిగా ప్రముఖ ఇంజనీరు కేంద్ర జల విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు నామినేట్ చేయబడ్డారు. ఈ మండలిలో ప్రపంచ వ్యాప్తంగా 38 దేశాలు సభ్యులుగా ఉన్నవి. ఈమండలి ఇటీవలనే ఏర్పాటయింది. భారతదేశం తరపున ఏకైక ప్రతినిధిగా నామినేటు అయే విశిష్ట గౌరవం డాక్టర్ రావుకే లభించింది. ఈమండలి తొలిసమావేశం ఫిబ్రవరిలో న్యూయార్క్‌లో జరుగుతుంది. నీరు, విద్యుచ్ఛక్తి వంటి వివిధ సహజ వనరుల పథకాల పరిశీలన, ఆర్థిక సహాయం, సాంకేతికసహాయం మొదలగు విషయాలను గూర్చి ఈమండలి చర్చిస్తుంది.

యు. పి. లో లోక్‌సభ స్థానాలకు ఫ్రంట్ సర్దుబాట్లు

ప్రధాని ఇందిరాగాంధికి రాజ్‌నారాయణ్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 18 : రానున్న లోక్‌సభ ఎన్నికలకు రాయ్ బారెల్లీ నియోజకవర్గం నుంచి ప్రధాని ఇందిరా గాంధికి పోటీగా శ్రీ రాజ్‌నారాయణ్ (ఎస్. ఎస్. పి.) ను నిలబెట్టడానికి పాత కాంగ్రెస్, జనసంఘ్, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. లతో కూడిన నాలుగు పార్టీల ఫ్రంట్ సమన్వయ సంఘం నేటి ఉదయం జరిపిన చర్చలలో నిర్ణయించింది.

ఫ్రంట్ ఈ నిర్ణయం ప్రకటించగానే శ్రీ రాజ్‌నారాయణ్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ భారతీయ క్రాంతిదళ్‌కూడా తనకు మద్దత్తు ఇవ్వడానికి హామీ ఇచ్చిందని చెప్పారు.

''నా నియోజకవర్గంలో ఆఖరు రెండు రోజులు ఎన్నికల ప్రచారం సాగించడానికి శ్రీ చరణ్‌సింగ్ వాగ్దానం చేశారు'' అని అన్నారు ఆయన.

చరణ్‌సింగ్‌తో ఫ్రంట్ పోటీలేదు

యు. పి. లో భారతీయ క్రాంతిదళ ప్రధాన నాయకులైన శ్రీ చరణ్‌సింగ్, శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి, శ్రీ రఘువీర్‌సింగ్ శాస్త్రి ప్రభృతులకు ఫ్రంట్ తరపున ఏ అభ్యర్థిని పోటీ పెట్టరాదని నిర్ణయించినట్లు పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎస్. డి. మిశ్రా పత్రికా విలేఖరులకు చెప్పారు. మొత్తంమీద యు. పి. లో 85 స్థానాలలోను 55 సీట్ల విషయంలో ఫ్రంట్ పార్టీల మధ్య సర్దుబాట్లు జరిగాయి. ఇక 30 సీట్లపై నిర్ణయం జరుగవలసి ఉన్నది. ఫ్రంట్ సమన్వయ సంఘం రెండు మూడు రోజులుగా సాగిస్తున్న చర్చలు ఇంకా పూర్తికాలేదు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జనసంఘ్‌కు హెచ్చుస్థానాల కేటాయింపు

సమన్వయ సంఘం నిన్న నియంత్రం జరిపిన చర్చలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీట్ల సర్దుబాట్లకు సంబంధించిన వ్యవహారాన్ని పాలవరకు పూర్తిచేసింది. ఈ రెండు రాష్ట్రాలలోను ఫ్రంట్ పోటీ మొత్తం 60 లోక్‌సభ స్థానాలలో జనసంఘ్‌కు హెచ్చుసీట్లు కేటాయించ బడ్డాయి.

రాజస్థాన్‌లోని 23 సీట్లలోను 19 సీట్లకు సర్దుబాట్లకు జరిగి, పోటీలో జనసంఘ్‌కు 6 స్థానాలు లభించాయి. మిగతా నాలుగు స్థానాలలో మరి రెండు సీట్లు కూడా జనసంఘ్‌కు కేటాయించ బడవచ్చు. స్వతంత్ర పార్టీకి 8 స్థానాలు, పాత కాంగ్రెస్‌కు 2, సంయుక్త సోషలిస్టు పార్టీకి 3 సీట్లు కేటాయించ బడ్డాయి. భారతీయ క్రాంతిదళ్‌ను ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో రెండు సీట్లపై ఎట్టి నిర్ణయం గైకొనలేదు.

మధ్యప్రదేశ్ నుంచి పోటీచేసే 37 స్థానాలలోను 27 స్థానాల సర్దుబాట్లపై ఏకగ్రీవంగా నిర్ణయాలు జరిగాయి. ఈ 27 సీట్లలోను జనసంఘ్‌కు పెద్ద మొత్తంలో 20 సీట్లు లభించగా, పాత కాంగ్రెస్‌కు 4, సంయుక్త సోషలిస్టు పార్టీకి 2, స్వతంత్రపార్టీకి 1సీటు కేటాయించబడ్డాయి.

రద్దు చేయబడిన లోక్‌సభలో రాజస్థాన్ నుంచి 2 స్థానాలు, మధ్యప్రదేశ్‌నుంచి 10 స్థానాలు మాత్రమే జనసంఘ్ ప్రస్తుతం కలిగి ఉన్నది. రాజస్థాన్‌లో పాత కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లేదు. మధ్యప్రదేశ్‌లో ఒకస్థానం ఉన్నది.

ప్రస్తుత రాజకీయ వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొన్నట్లయితే, సీట్ల కేటాయింపులో దాదాపు 50 శాతం జనసంఘ్‌కే లభించ వచ్చునని ఫ్రంట్ వర్గాలవారు అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలలోను అనేక మంది మాజీపాలకులు జనసంఘ్ టిక్కెట్లపై పోటీ చేయడానికి నిర యించుకోవడం ఈ సందర్భంలో గమనించదగ్గ విషయం. గడచిన ఎన్నికలలో వీరంతా ఇండిపెండెంట్లుగా గాని, లేక ఇతర పార్టీల అభ్యర్థులుగా గాని పోటీచేసి ఉన్నారు.

ఈ రెండు రాష్ట్రాలలోను జనసంఘ్ బలం, మైసూరులోను, గుజరాత్‌లోను తమ పార్టీ బలంతో పోల్చిచెప్పవచ్చునని పాతకాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు.

కాశ్మీర్ ముఖ్యమంత్రి హత్యకు కుట్ర

(1వ పేజీ తరువాయి)

దించి, ఆర్థిక సహాయంకూడా చేసిందని ఆయన వెల్లడించారు. దశలవారీగా ఈ లక్ష్యం ను ఈ ముఠా సాధించవలసి వున్నది. మొదటి దశలో ఈ ముఠా క్రొత్తసభ్యులను చేర్చుకొని, వారికి విధ్వంసక కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి, రాష్ట్రంలో దౌర్జన్యాలు సాగించాలి సైనిక దళాలకు సంబంధించిన సమాచారాని కూడా ఈ ముఠా సేకరించవలసివున్నది. కొంతమంది మంత్రులను బలవంతంగా ఎత్తుకొనిపోయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీయాలని కూడా ఈ ముఠా పథకం వేసింది ఈ విధంగా బలవంతంగా ఎత్తుకొని పోయిన ప్రముఖులను దాచివుంచడానికి ఈ ముఠా రెండు గదులను అద్దెకుతీసుకొన్నది కూడా

కాశ్మీర్‌లోయలో దౌర్జన్యాలు జరిపి, విధి నిర్వహణలోవున్న పోలీసు సిబ్బందిపై కాల్పులు జరపాలని కూడా ఈ ముఠా పథకాలను రచించింది.

ఇటీవలం హజరత్‌బాల్‌లో జరిగిన బ్యాంకు దోపిడిలో ఈ ముటాలోని నలుగురు సభ్యులకు సంబంధంవున్నదని శ్రీ సురేంద్రనాథ్ అన్నారు.

ఈ నలుగురిని అరెస్టు చేసి, వీరివద్దనుంచి రు 90,600 లను వసూలుచేశారు.

కాశ్మీర్‌లోయలో దౌర్జన్యకరచర్యలను సాగించడానికి పాకిస్తాన్ ఏర్పాటుచేసిన సంస్థలలో ఇదిక్రొత్తది. ఇదివరలో పాక్ ప్రోత్సాహంతో ''రెడ్ కాశ్మీర్'', ''ది నేషనల్ లిబరేషన్ ఫ్రంట్'' అనేసంస్థలు ఏర్పడినాయి

శ్రీ రఘురామయ్య అభ్యర్థిత్వానికి శ్రీ నడింపల్లి సమర్థన

గుంటూరు, జనవరి 18 గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీ కె రఘురామయ్య అభ్యర్థిత్వాన్ని తానుబలపరుస్తున్నట్లు శ్రీ నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు నేడు తెలియజేశారు

ఆయన విజయంపొందాలనే ఆకాంక్షను కూడా శ్రీ నడింపల్లి వ్యక్తంచేశారు

శ్రీ గుప్తా ఆరోగ్య పరిస్థితి మెరుగు

న్యూఢిల్లీ, జనవరి 18 నిన్న గుండెపోటు వచ్చిన పాతకాంగ్రెసు నాయకుడు శ్రీ సి. బి. గుప్తా ఆరోగ్య పరిస్థితి నేడు గణనీయంగా మెరుగైనట్లు తెలుస్తున్నది

శ్రీ గుప్తా నాడి స్పందనం మామూలు స్థాయికి వున్నదని, ఆయన ఆరోగ్య పరిస్థితి నేడు మెరుగైనదని పాత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ డి మిశ్రా పత్రికలవారికి తెలియ జేశారు

ప్రజానీకానికి ప్రధాని విజ్ఞప్తి

(1వ పేజీ తరువాయి)

తమిళనాడులో క్రొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.

మదురై వీధులన్నీ జనసమ్మర్దంతో క్రిక్కిరిసి పోయాయి ఈ జనసందోహం [illegible] వారికి, మదురై నగర ప్రజానీకం [illegible] 'రోడ్లమీద ప్రత్యక్ష [illegible] చింది.

ఆర్థికాభ్యున్నతి సాధన, [illegible] యుతమైన వాతావరణ [illegible] పలుచోట్ల చేసిన ప్రసంగాలలో [illegible] టిస్తూ వచ్చారు. అంతవేళ్లనే [illegible] సుస్థిరమైన ప్రభుత్వం అవసరమని [illegible] భావిస్తున్నదని కూడా ప్రధాని వివరించారు.

స్వతంత్ర నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి, పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ కె. కామరాజు ఇటీవల సన్నిహితం కావడాన్నిగురించి వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ, ''స్వతంత్ర, పాత కాంగ్రెస్ పార్టీల కార్యక్రమంలో పోలిక ఏమి ఉందో నాకు బోధపడడంలేదు'' అని ప్రధాని అన్నారు

అంతకు ముందు ప్రధాని మదురై వచ్చిన వెంటనే విలేఖరులతో మాట్లాడుతూ, తనపార్టీ జాతీయ స్థాయిలో కుల మత వర్గ సంబంధమైన ఏపార్టీతోను ఒప్పందాలు కుదుర్చుకోదని చెప్పారు

ధరల పెరుగుదల గురించి, నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావిస్తూ, 1962 లోను, 1965 లోను రెండుసార్లు యుద్ధాలు రావడంవల్ల, దేశంలో [illegible] పరిస్థితులు ఏర్పడడంవల్ల గత ఆర్థిక పరిస్థితి కొంతవరకు దెబ్బతిన్నదనీ అయితే ఇప్పుడు ఆర్థిక స్థితి మెరుగు అవుతున్నదనీ, త్వరలోనే మరింత అభివృద్ధి చెందగలదని తాను ఆశిస్తున్నాననీ ప్రధాని చెప్పారు.

తరువాత శ్రీమతి గాంధి కోయంబత్తూర్ బయల్దేరి వెళ్లారు.



చేనుకు చేవ, రైతుకు రొఖ్ఖం— అదే నా కోరిక!

నేను కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారి గ్రోమోర్ రైతునని మీకు తెలిసిందే! దేశమంతటా వున్న మీలాంటి నేర్పరి రైతులకు మిత్రుణ్ణని, మీరంతా బాగుండాలనే నా కోరిక మీరెరిగిందే.

గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువుల వాడకం ద్వారా, మీ భూమి సారం పెరిగి, మీ పంట సంపదలు హెచ్చేటట్లుగా చేయటం నా కర్తవ్యం!

ఇకనుంచీ, మేలిరకం ఎరువులు కావాలంటే నన్ను, గ్రోమోర్‌ను గుర్తుంచుకోండి!

కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లి.

చేనుకు చేవ,
రైతుకు రొఖ్ఖం-
గ్రోమోర్

AIYARS-CF. 162

బోసిమిా చీరల ప్రింట్లలో సజీవ చైతన్యస్ఫూర్తి

అది జరుగుతున్న సంగతి! రంగులలో జీవం స్ఫురిస్తుంది. నమూనాలు నూతన ధోరణులనువ్యంజించాయి. బోసిమిా చీరలు ఫ్యాషన్‌లో అగ్రస్థానం వహించాయి మీరు కూడా స్వేచ్ఛగావుండండి మాకు అందులో తోడ్పడడానికి మావద్ద అనేక రకాల చీరలున్నాయి జార్జెట్లు, సిల్కుక్రేప్‌లు, సింథటిక్ ఉడుపులు పరిపుష్టమైన ప్రింట్లు లేదా సాధారంగులలో



ది బొంబాయి సిల్కు మిల్సు లిమిటెడ్,
ఇండస్ట్రియల్ ఎస్టేట్, లాల్‌బాగ్, బొంబాయి-12,

ఏజంట్లు:

మెస్సర్స్ టి. బి. సిల్క్స్, 137, భీమసేన్ గార్డెన్ రోడ్, మైలాపూర్, మదరాసు—4.
మెసర్స్ కె. ఎస్. ర[illegible]వన్, 108 సౌత్ అవనిమూల స్ట్రీట్, మధురై—1.
మెస్సర్స్ గులాబ్ కె. షా, (మెస్సర్స్ అనంత లక్ష్మీ ఏజన్సీస్, 53, మార్కెట్ వీధి, గుగ్గై, సేలం—6,
మెస్సర్స్ రమణ్‌లాల్ డి. షా, 11—18—12, పెండ్షీర్, పూలదారి వీధి, విజయవాడ—1.

ఉత్తరప్రదేశ్‌నుంచి 43 మంది బి. కె. డి. అభ్యర్థుల పోటీ

లక్నో, జనవరి 18: భారతీయ క్రాంతిదళ్ పార్లమెంటరీ బోర్డు ఉత్తరప్రదేశ్‌నుంచి లోక్‌సభకు పోటీచేయటానికి మరి 12 మంది అభ్యర్థులను నిర్ణయించింది.

పార్టీ ఇంతవరకు 43 మంది అభ్యర్థులను నిర్ణయించింది. వీరిలో 12 మంది రిజర్వుడు నియోజకవర్గాలనుంచి పోటీచేస్తున్నారు.

రాష్ట్రంలో 18 రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఎస్. వి. డి. మంత్రివర్గంలో డిప్యూటీ మంత్రిగా ఉన్న శ్రీ రామ్‌ప్రసాద్ దేశ్‌ముఖ్ అలీఘర్ జిల్లాలోని హత్రాస్‌నుంచి పోటీచేస్తారు.

బి. కె. డి. పోటీచేయతలచిన 12 స్థానాలలో ఎనిమిదింటిలో గత సార్వత్రిక ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రెండు నియోజకవర్గాలలో పాత కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

క్రిందటి ఎన్నికలలో పాత కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ చైర్మన్ గెలుపొందిన 'బస్తీ' నియోజక వర్గంనుంచి ఇప్పుడు శ్రీ గిరిధరి లాల్ పోటీచేస్తున్నారు.

RAJASTHAN STATE LOTTERIES

16-1-1971 తేదీని జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. C-357978

4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—

D-276332 E-78273

A-344162 B-386955

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొక్కటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో నెంబర్లు వచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్‌సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

పనాజీ, జనవరి 18 : ఏడు లక్షల మంది జనాభా గల గోవాలో నెలకు సగటున పదుగురు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారిలో చాలా మంది 20 ఏళ్ళు, 40 ఏళ్ల మధ్యవయస్కులని గోవా వైద్య కళాశాల మనస్తత్వ శాస్త్ర విభాగం అధిపతి శ్రీ శ్రీధర్‌శర్మ చెప్పారు.

ఢిల్లీలో శనివారంనాడు నాలుగు పార్టీల ఫ్రంట్ సమన్వయ సంఘం సమావేశంలో పాల్గొన్న నాయకులు : (ఎడమ నుండి కుడికి) డాక్టర్ రామ్‌సుభగ్‌సింగ్, మధులిమాయే, నిజలింగప్ప, ఎ. బి. వాజపేయ్, మురార్జీ దేశాయ్.

ఆల్ ఇండియా రేడియో : హైదరాబాద్

ఆలిండియా రేడియో, హైదరాబాద్‌లో (తెలుగు కార్యక్రమాలకు) ప్రొడక్షన్ అసిస్టెంట్ (జూనియర్ గ్రేడ్) నియమించడానికి అభ్యర్థులనుంచి స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో, సైఫాబాద్, హైదరాబాద్—4, దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమైన అర్హతలు: (1) రికగ్నైజుడు యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానమైనది. ఇతరత్రా అసాధారణమైన సమర్థతకు అభ్యర్థుల విషయంలో దీని సడలించబడవచ్చు. (2) తెలుగు భాషా పరిజ్ఞానం ముఖ్యం. (3) ప్రోగ్రాములో పాల్గొనడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్‌లో అనుభవం (4) టేప్ రికార్డర్లు, ప్లేబ్యాక్ టర్న్ టేబుల్స్, పేడర్ వగైరా టెక్నికల్ వస్తు సామగ్రిని ఉపయోగించడంలో కొంత అనుభవం, (5) సాహిత్యం, నాటకం, సంగీతం లేదా ఏ ఇతర సాంస్కృతిక కార్యకలాపాలంలోనైనా శ్రద్ధాసక్తులు. వయస్సు 10—2—71 నాటికి 20 నుంచి 35 సంవత్సరాల లోపు. అసాధారణమైన అర్హతలు: అనుభవంకల అభ్యర్థుల విషయంలో గరిష్ఠ వయఃపరిమితి సడలించబడవచ్చును.

పే స్కేలు: రు. 170—10—260—15—335 పైన స్టాఫ్ ఆర్టిస్టులకు సమయానుగుణ్యంగా అనుమతించబడే అలవెన్సులు.

అభ్యర్థులు నిర్ణీతమైన పరీక్షలకు హాజరుకావాలి. పరీక్షలలో నెగ్గినవారుకూడా ఇంటర్వ్యూ చెయ్యబడతారు. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు హాజరైనందుకు టి. ఏ. గాని, డి. ఏ. గాని, ఏ ఇతర చార్జీలు గాని యివ్వబడవు. ఎన్నికైన అభ్యర్థి (లు) కి మొదట మూడు నెలల కాంట్రాక్టు యివ్వబడును. వారి పని, ప్రవర్తన తృప్తికరంగా వుంటే నిర్ణీతమైన పే స్కేలులో 55 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు స్టాఫ్ ఆర్టిస్టులుగా కంట్రాక్టుపైన నియమించబడతారు. ప్రభుత్వోద్యోగులు తమ డిపార్టుమెంట్ ద్వారానే దరఖాస్తు చెయ్యాలి. ప్రభుత్వోద్యోగి ఎన్నికయ్యే పక్షంలో అతడు ఆలిండియా రేడియోలో నియామకానికి పూర్వం తన పనికి రాజీనామా యివ్వాలి.

దరఖాస్తులు సాదా కాగితంపై విద్యార్హతలు, అనుభవం, వయస్సు వగైరా వివరాలతో 10—2—1971 తేదీ నాటికి అందేటట్లు స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్—4 కు పంపాలి.

DAVP-690(115)70

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

పురుషుల వరకుల బలహీనత ఎంత వీరవ స్థితిలో వున్ననూపోగొట్టి జీవితమునకు ప్రసాదించుము. 10 రోజుల మందు పోస్టేజీతో రు. 17 డబ్బుముందుగా పంపవలెను వయస్సు వివరములు తెలుపండి. డా.వి.వి.యస్. ప్రసాదరావు, కోటవారి బిల్డింగ్సు, గాంధీనగరం, విజయవాడ.

బొల్లి పాక్స్ హిందూపురంలో 1 నెం. వుంటారు. వీరు ఆస్మా, ఉబ్బసం, ఆయాసం వ్యాధులను గుణపర్చుటలో నిపుణులు. 3/17/33, దేవాంగ్ మల్లప్ప వీధి, హిందూపురం బస్సుస్టాండ్ సమీపమున సంప్రతించవచ్చును.

అమ్మకము

అమ్మబడును

1966 విల్లీస్ జీపు మంచి కండిషన్. వివరములకు: ఆర్.ఎస్. మోటార్సు, మెయిన్ రోడ్డు, కాకినాడ—1. ఫోన్: 425.

కావలెను

చల్లపల్లి లోని శ్రీమంతు రాజాస్ హైస్కూల్ లో క్రింద పేర్కొన్న ఉద్యోగములకు అర్హతలు కలవారినుంచి అర్హతలు, వయస్సు, సర్వీసు వగైరా పూర్తి వివరములతో దరఖాస్తులు 31—1—1971 తేదీనిగాని, అంతకు ముందుగాని, కరస్పాండెంటుకు చేరునట్లు పంపవలెను. దరఖాస్తు కాపీ కృష్ణా జిల్లా డి. ఇ. ఒ. కు కూడా పంపవలెను.

1. హెడ్‌మాస్టరు

2. స్కూలుగేడు 2 తెలుగు పండితుడు.

టెండరు నోటీసు

తాడిపత్రి మున్సిపాలిటీ

1965వ సం.రపు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టము ననుసరించి ప్రకటన.

1965వ సం.ము ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టములోని సెక్షన్ 81 మరియు సెక్షను 85(4) ననుసరించి ఈ క్రింద వమోదు పరచిన రేట్లతో తాడిపత్రి మునిసిపాలిటీ పరిహద్దులలో యున్న కేవలము వ్యవసాయమునకు ఉపయోగపడు భూములపై 1.4.71 నుండి అర్ధ సం.నకు ఆస్తి పన్ను విధించుటకు తాడిపత్రి మునిసిపల్ కౌన్సిల్ వారు 31.12.70 నాటి 142 నెం. గల తీర్మానములో నిర్ణయించినారు.

1. సాధారణ పనులకు పన్ను— గవర్నమెంటు వారికి చెల్లించు ల్యాండ్ రెవిన్యూ (భూమి శిస్తు) పైన ఆరు మాసములకు 5వ శాతం.
2. పాకీ పనులకు పన్ను— —డిటో— భూమిశిస్తుపైన ఆరు మాసములకు 1¼ వ శాతము.
3. లైటింగు పన్ను—డిటో— భూమిశిస్తుపైన ఆరు మాసములకు 1¼వ శాతము.

నోటు: విద్యాపన్ను, ఆస్తిపన్ను మీద 20 శాతము మరియు 1960 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ ఆక్టు 20 (డి) సెక్షను క్రింద ఆస్తిపన్ను ప్రతి రూపాయకు 4 పైసాల వంతున అదనముగా విధింపబడును.

ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి ఒక నెల లోపల యిందు విషయమై వచ్చే ఆక్షేపణలు, సవరణలు లేక సలహాలు తాడిపత్రి మునిసిపల్ కౌన్సిలు వారు యోచించెదరని యిందుమూలముగా తెలియజేయడమైనది. ఆక్షేపణలు సవరణలు లేక సలహాలను తాడిపత్రి మునిసిపల్ కార్యదర్శి గారికి పై నిర్ణయించిన కాలములోపలపంపవలెననికోరడమైనది.

తాడిపత్రి, కార్యదర్శి
9—1—71

ఎడ్యుకేషనల్

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాస్టర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.

A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

పుస్తకములు

ఇల్లాలు ఇంటికి దీపం, ప్రతివ్రతగా, మాతృదేవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించు కోడానికి, సరిక్రొత్త మానవ లిపినే సమగ్ర రచన ప్రతిసూక్తి ఆణిముత్యము వంటిది. ఉచిత ప్రతులకు తప్పక వ్రాయండి.

పోస్టు బాక్సు నెం. 1588 సికింద్రాబాదు—3.

"అధునాతన కుటీర పరిశ్రమలు" తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన కుటీర పరిశ్రమల వివరములు వ్రాసినారు. దీనివలన వేలాదిమంది ప్రతినెలా వేలకు వేలు సంపాదించు చున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల: రు. 15—50 తపాలా ఖర్చు 2—50.

Cottage Industry (NA-90) P.B.No 1262, Anguri Bagh Market, Delhi-6.

దక్షిణ మధ్య రైల్వే

ఈ క్రింది కన్‌సైన్‌మెంట్లు ప్రతి వాటం ఎదుట సూచింపబడిన తేదీలలో ఉదయం 10 గంటలకు ఆయా స్టేషనుల వద్ద వేలం వేయబడును.

కన్‌సైన్‌మెంట్లు స్టేషన్

ఒక వాగన్ కోక్ (బొగ్గు) ఆకివీడు

తేదీ: 28—1—1971

కలప దూలాలు విజయవాడ

తేదీ: 29—1—1971 టిపి. షెడ్

షరతులకు, వివరాలకు స్టేషన్ మాస్టర్లను కలుసుకోవలెను.

డివిజనల్ సూపరింటెండెంటు.

సబ్ జైలు, తిరుపతి

టెండరు నోటీసు

తిరుపతిలోని సబ్‌జైలు ఖైదీలకు ఆహార పదార్థములు 1.4.71 నుండి 31.3.72 వరకు సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు తిరుపతి సబ్‌జైలు సూపరింటెండెంట్ వారికి 20.1.71వ తేదీ సా. 4—00 లోగా దాఖలు చేసికొనవలెను. ఎర్నెస్టు డిపాజిట్టు రు 250 —గవర్నమెంటు ట్రెజరీలో చెల్లించి చలాను జతపరచవలెను. ఈ టెండరు వివరములు తిరుపతి సబ్‌జైలు సూపరింటెండెంట్ వారి ఆఫీసు వద్ద తెలిసికొన వచ్చును.

తే.7.1.71 వై. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌సబ్‌జైలు, తిరుపతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

పోచంపాడు ప్రాజెక్టు

అమ్మకం నోటీసు

దిగువ పేర్కొనబడిన లారీల విషయమై 20—1—1971 తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సీలువేసిన టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటించబడిన అమ్మకం నోటీసు రద్దు చెయ్యబడినది.

1. మిలిటరీ ఫోర్డు లారీ ఏపిటి 3718.
2. ఫోర్డు లారీ ఏపిటి 3701.
3. ఫోర్డు లారీ ఏపిటి 3719.
4. డాడ్జి లారీ ఏపిజె 611.
5. పెట్రోల్ డాడ్జి లారీ ఏపిజి 39౮.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి. డబ్ల్యు.డి. వర్క్‌షాప్స్ అండ్ మెషినరీ డివిజను పోచంపాడు ప్రాజెక్ట్సు.

"సోషలిజం, సెక్యులరిజం లేని ప్రజాస్వామ్యం అర్థరహితం"

కేరళ ఎన్నికల సభలో ప్రధాని ఉద్ఘాటన : ఆధునిక సమాజంలో జనసంఘానికి తావులేదని స్పష్టీకరణ

కొచ్చిన్, జనవరి 18: దేశ స్వాతంత్ర్యాన్ని పటిష్ఠం గావించడానికి, స్వాతంత్ర్యాన్ని ప్రజలకు మరింత ప్రయోజన దాయకం చేయడానికి కొత్తకాంగ్రెసు కంకణం కట్టుకొన్నదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ ఉద్ఘాటించారు.

ప్రజాస్వామ్యం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని కొత్తకాంగ్రెసు వాంఛిస్తున్నదని ప్రధాని స్పష్టం చేశారు. అయితే సోషలిజం, సెక్యులరిజంలు కొరవడిన ప్రజాస్వామ్యం అర్థరహితమని కూడా శ్రీమతి ఇందిరాగాంధి విస్పష్టం చేశారు.

బొంబాయినుంచి నేడిక్కడకు వచ్చిన వెంటనే, కేరళలో కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రచారం ప్రారంభం సూచకంగా ఆశేష ప్రజానీకం హాజరైన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.

ప్రజలలో నిరాశ, అసంతృప్తి ప్రబలడానికి హేతువైన ఆర్థిక అసమానతలను తగ్గించడమే సోషలిజం ముఖ్య లక్ష్యమని, ఆర్థిక అసమానతలు ఉన్నంతవరకు రాజ్యాంగంవల్ల సంక్రమించిన సౌకర్యాలు ప్రజలకు చేకూరబోవని ప్రధాని హెచ్చరించారు.

కాంగ్రెసు కేవలం ప్రజలలో ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదని, పౌరులందరినీ కొత్త కాంగ్రెసు సమాన దృష్టితో పరికిస్తున్నదని, ప్రజలందరికీ న్యాయం, సౌభాగ్యం లభ్యం చేయడమే తన ఆశయమని శ్రీమతిఇందిరాగాంధిస్పష్టంచేశారు.

ఈ లక్ష్య సాధనలో అనేక అవరోధాలను కొత్త కాంగ్రెసు ఎదుర్కొనవలసి రావచ్చునని, అయితే ప్రజానీకానికి బాసటగా కొత్తకాంగ్రెసు నిలవగలదని ప్రధాని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

ప్రజలలోని ఏ ఒక్క వర్గం వారికి కూడా హాని కలగకుండా, మార్పులు తీసుకొని రావడానికి సోషలిజం, ప్రజాస్వామ్యం మాత్రమే ఉత్తమమైన మార్గాలని ప్రధానిప్రకటించారు. వివిధ వర్గాల ప్రజల మధ్య శాంతి, సామరస్యం సాధనకు ఈ మార్గం ఉపకరించగలదని, సుహృద్భావం, సౌభాగ్యాలకు ప్రోది చేయగలదని ఇందిరాగాంధి అభిభాషించారు.

ఆర్థిక అసమానతల నివృత్తికి సోషలిజం అవసరమైనట్లుగానే, వివిధ కులాల, మతాల, వర్గాల ప్రజల మధ్య శాంతియుత వాతావరణాన్ని ఏర్పరచడానికి సెక్యులరిజం కూడా ఎంతగానో అవసరమని ప్రధాని ఉద్ఘాటించారు.

ప్రజల హక్కులను హరించే ప్రసక్తిలేదు

ప్రజల హక్కులను హరించే ప్రసక్తి లేనేలేదని కూడా ప్రధాని స్పష్టం చేశారు. అల్పసంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణకు కొత్త కాంగ్రెసు కృత నిశ్చయంతో వున్నదని ఆమె ప్రకటించారు. అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయబద్ధమైన హక్కులను ఇచ్చిన పక్షంలో, వారు దేశాన్ని పటిష్ఠం గావించ గలరని, తక్కిన వర్గాలవారు కూడా ప్రయోజనం పొంద గలరని ప్రధాని అన్నారు.

దేశంలో ప్రజ లందరికీ సమానమైన హక్కులు, అధికారాలు వున్నవని, ఎవరూ కూడా తాము అల్పసంఖ్యాక వర్గాలవారి మని భావించరాదని ప్రధాని స్పష్టం చేశారు.

పాత కాంగ్రెసు ఫ్రంట్‌పై విమర్శ

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అవతరించిన వివిధ పార్టీల 'ఫ్రంట్' ల విషయమై ప్రధాని ప్రస్తావించి, అభివృద్ధిని నిరోధించడానికై అభివృద్ధి నిరోధక శక్తులు సమైక్యమయ్యాయని, ఈ శక్తులలో కొన్ని సోషలిజం గురించి ఒకవైపు శుష్క నినాదాలు చేస్తూ, మరొకవైపు అభివృద్ధి నిరోధక శక్తులతో చేతులు కలిపాయని తీవ్రంగా విమర్శించారు.

[illegible] ప్రజలు పాత కాంగ్రెసు బల పరిచి, గెలిపించే పక్షంలో, సోషలిస్టు సమాజ సంస్థాపనకు కృషి చేయగలదని ప్రధాని హామీ ఇచ్చారు.

అయితే కొత్త కాంగ్రెసుకు వ్యతిరేకంగా [illegible] పాత కాంగ్రెసు, జనసంఘం, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. ల ఫ్రంట్ [illegible]

దక్కవు సాధ్యము కాలేదని, ఇందిరను వైదొలగించాలన్న ఒకే ఒక కార్యక్రమం తప్ప ఆపార్టీలకు వేరే కార్యక్రమం లేదని ప్రధాని ఆరోపించారు.

దేశంలోని అనేక ప్రాంతాలు మితవాద అభివృద్ధి నిరోధక శక్తుల సమస్యను ఎదుర్కొన వలసి రాగా, కేరళరాష్ట్రం వామపక్ష తీవ్రవాద శక్తుల నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొన వలసి వస్తున్నదని శ్రీమతి ఇందిరాగాంధి వివరించారు.

రాజ్యాంగంలో తమకు ఎంతమాత్రమూ విశ్వాసం లేదని, దేశం కట్టుబడి వున్న కొన్ని వమౌలిక సిద్ధాంతాలను మార్చడానికి ప్రజాస్వామ్యాన్ని ఒక ఆయుధంగా వినియోగించాలని తీవ్రవాదులు బాహాటంగా ప్రకటించారని, విధ్వంసక విధానాల ద్వారా మాత్రమే మార్పులు తేవచ్చునని తీవ్రవాదులు విశ్వసిస్తున్నారని, అయితే దౌర్జన్య పద్ధతుల వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా, మరికొన్ని జటిల సమస్యలు తలయెత్తగలవని మునుపు చరిత్ర విదితం చేస్తున్నదని శ్రీమతి ఇందిరాగాంధి మిక్కిలి ఆవేశంతో అన్నారు.

జనసంఘం వైఖరిపై ప్రధాని విమర్శ

భారతీయ జనసంఘం విధానాలను ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిశితంగా విమర్శిస్తూ, జనసంఘం "మధ్య యుగాలకు చెందవలసిన పార్టీ" అని అభివర్ణించారు.

ఆధునిక భారత దేశంలోగాని, లేదా ఆధునాతన ప్రపంచంలోగాని జనసంఘానికి స్థానం లేదని ప్రధాని హర్షధ్వానాల మధ్య గంభీర స్వరంతో ప్రకటించారు.

విమానాశ్రయం సమీపంలో జనసంఘం నెలకొల్పిన రెండు బ్యానర్లపై లిఖించబడిన నినాదాల విషయమై ప్రస్తావించి, ప్రధాని పై విధంగా అన్నారు.

ప్రధానికి ఘన స్వాగతం

బొంబాయి నుంచి భారత వైమానిక దళానికి చెందిన విమానంలో నేడిక్కడకు వచ్చిన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి కొచ్చిన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

కేరళ కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. కె. విశ్వనాధన్, కొచ్చిన్ మేయర్ శ్రీ ఎ. ఎ. కొచున్ని ప్రభృతులు విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం చెప్పారు. కొత్త కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం కూడా విమానాశ్రయం వద్ద ప్రధానికి స్వాగతం చెప్పారు.

శ్రీమతి ఇందిరాగాంధి విమానం నుంచి క్రిందకు దిగగానే ఆమెకు స్వాగతం చెప్పడానికి విమానాశ్రయం వద్ద సమావేశమైన అశేష ప్రజానీకం హర్షాతిరేకంతో "ఇందిరా గాంధికి జై" అంటూ దిక్కులదిరగ నినాదాలు చేశారు.

ప్రధాని త్రివేండ్రం రాక

త్రివేండ్రం జనవరి 18: కొత్తకాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచారానికై ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి మధ్యాహ్నం త్రివేండ్రం రాగానే ఆమెకు ఘన స్వాగతం లభించింది.

ఎన్ని సమస్యలున్నా చిరునవ్వులు చిందే ఇందిర

బొంబాయి, జనవరి 18: "భారత దేశంవంటి పెద్ద దేశాన్ని ఎదుర్కొనే సమస్యలతో వేదన చెందడానికి బదులు, ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఎలా వుండగల్గుతున్నారు?"

ఒకసారి దేశం అంతా పర్యటించిన విదేశీయులు ప్రధానిని తరుచూ ఈ ప్రశ్న అడుగుతుంటారు.

ప్రధాని ఇందుకుఇచ్చే సమాధానం ఏమిటి?—

ఇక్కడ చౌపట్టీ స్థలంవద్ద జరిగిన బృహత్ బహిరంగసభలో ప్రసంగిస్తూ ప్రధాని తనంతతానే ఈ ప్రశ్నకు జవాబిచ్చారు.

"దేశం ఎదుర్కొంటున్న అనంతమైన సమస్యలు పరిష్కరించడం తన ఒక్క బాధ్యతకాదని, పెద్దవారు, చిన్నవారుఅయిన కోట్లాదిప్రజలతోబాటు సమానంగా ఆ బరువుబాధ్యతలను తానుపంచుకొన గలనని" ఆమె అన్నారు.

"మిమ్మల్నిమొక్కే హర్షధ్వానాలమధ్య— దేశప్రగతికి సంపన్నులైనా, పేదవాళ్లయినా ప్రతి ఒక్కరు కృషి చేయగలరని నేను విశ్వసిస్తున్నాను" అని ఆమె అన్నారు.

గోవా అసెంబ్లీ ఉప ఎన్నిక

మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ విజయం

పనాజీ, జనవరి 18: గోవా అసెంబ్లీకి పెర్నెమ్ నియోజకవర్గం నుంచి జరిగిన ఉప ఎన్నికలో పాలకపక్షమైన మహారాష్ట్ర గోమంతక్‌పార్టీ అభ్యర్థి 5110 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు పనాజీకి అందిన వార్తలు తెలుపుతున్నవి.

తిరుచిరాపల్లి, జనవరి 18: పాతకాంగ్రెస్ కమిటీ ఆఫీసు స్వాధీనం చేసుకొనడానికై వూరేగింపుగా వెళ్ళిన 35 మంది కొత్త కాంగ్రెసువలంటీర్లను నిర్బంధించారు.

52 లోక్‌సభ సీటుకు ఫార్వర్డ్‌బ్లాక్ పోటీ

నాగపూర్, జనవరి 18 : రాబోవు లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో 10 రాష్ట్రాలనుండి 52 అభ్యర్థులను పోటీకి నిలబెట్టడానికి అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ నిర్ణయించిందని పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్. కె. హల్దూల్కర్ నేడు చెప్పారు.

280 మంది సభ్యులుగల బెంగాల్ అసెంబ్లీలో పార్టీకిగల 128 స్థానాలలో 8 పార్టీల ఫ్రంట్ 100 స్థానాలకు 42 సీట్లు కేటాయించిందని, మిగతా సీట్లకు సర్దుబాట్లు జరుగుతున్నవని, పార్టీకి 90 సీట్లు అయినా రాగలవని ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలకు పోటీకై జనసంఘం సంకల్పం

విజయవాడ, జనవరి 18:ఆంధ్రప్రదేశ్ జనసంఘం పార్లమెంటరీబోర్డు రెండురోజుల సమావేశం నిన్నటితో ఇక్కడ ముగిసింది. పార్టీ పాలోచేయ సంకల్పించిన 14 లోక్‌సభ స్థానాలకుఅభ్యర్థులను ఈసమావేశంలోతాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

ఈ క్రింది నియోజకవర్గాలకు పోటీ చేయాలని జనసంఘం సంకల్పించింది.

అవి: అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, బందరు, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, హిందూపూర్, మహబూబ్‌నగర్, సికిందరాబాదు, మెదక్, నిజామాబాద్, వరంగల్లు.

నాలుగు పార్టీలఫ్రంట్ రాష్ట్ర స్థాయీ సమావేశం వివిధ భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపు విషయమై తుది నిర్ణయం గైకొన్న పిదప, జనసంఘం అభ్యర్థుల తుదిజాబితా విడుదల చేయబడుతుంది.

కృష్ణమీనన్‌పై పి.ఎస్.పి. పోటీ

త్రివేండ్రం, జనవరి 18 : త్రివేండ్రం లోక్‌సభ స్థానంలో శ్రీ వి.కె. కృష్ణమీనన్‌పై పి. ఎస్.పి. పోటీ చేయగలదని కేరళ పి. ఎస్.పి. సంయుక్త కార్యదర్శి శ్రీ పి. టి. నాయర్ నేడిక్కడ ప్రకటించారు.

త్రివేండ్రం స్థానానికి పోటీ చేయాలని తాము నిర యించుకొన్నట్లు శ్రీ కృష్ణమీనన్ నిన్న ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.

న్యూయార్కులో అరబ్ ప్రతినిధివర్గం ఆఫీసులో బాంబు ప్రేలుడు

న్యూయార్క్, జనవరి 18: ఐక్యరాజ్య సమితిలోని సమైక్య అరబ్ రిపబ్లిక్ ప్రతినిధి వర్గానికి చెందిన ఆఫీసు నిన్నరాత్రి బాంబుప్రేలుడువల్ల బాగా దెబ్బతిన్నది.

ఆఫీసు ముఖద్వారం విధ్వంసమైనదని, ఆఫీసుకు నిప్పు అంటుకొనగా వెంటనే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

మృతి

విజయవాడ, జనవరి 18: కృష్ణాజిల్లా కొరిమెర్ల గ్రామస్థులు, శ్రీ. వల్లూరుపల్లి నందెయ్య (80) విజయవాడలోని తమ మనుమడు, శ్రీ సి. జి. కృష్ణ, స్వగృహంలో అనారోగ్య కారణంచేత జనవరి 14 వ తేదీని దివంగతులైనారు.

వీరికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (ఫార్మక్ లాబొరేటరీస్ అధిపతి శ్రీ వి. శ్రీనివాసరావు) గలరు.

ప్రత్యేక రాష్ట్రానికి అంగీకరిస్తే ఏ ప్రభుత్వానికైనా మద్దతు

ప్రజాసమితి వైఖరిపై శ్రీ చెన్నారెడ్డి పునరుద్ఘాటన

హైదరాబాద్, జనవరి 18 : కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సమితి ఇచ్చే మద్దతు షరతులతో కూడి యుంటుందని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కొరకు చేస్తున్న ఆందోళనను ఆమోదింపడంపై ఆ మద్దతు ఆధారపడివుంటుందని ప్రజాసమితి నాయకుడు శ్రీ ఎం. చెన్నారెడ్డి నిన్న అన్నారు. 'ప్రజలతో, ప్రతినిధులతో' సమావేశ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీ చెన్నారెడ్డి ఏ రాజకీయ పాలకుల భరణాల రద్దువంటి ప్రాతిపదిక పద్ధతులకు సమితి బేషరతుగా మద్దతు ఇవ్వగలదని అన్నారు. ప్రజాసమితి ఎన్నికల ప్రణాళిక చాలా సూక్ష్మమైనది — అది — 'తెలంగాణా రాష్ట్ర సాధన' అని ఆయన అన్నారు.

ఎన్నికలలో సమితి [illegible] ఉన్నదిగా ఒక చిహ్నాన్ని సంపాదించే అవసరాన్ని తీర్చడం దుర్లభమని సమితి రాజకీయ పక్షంగా మారిందని ఆయన చెప్పారు.

తెలంగాణానుండి లోక్‌సభకు సమితి 14 స్థానాలకు పోటీ చేస్తుందని పురుషోత్తం [illegible] బహుశా ప్రత్యేక తెలంగాణా లక్ష్యాన్ని సాధించేంతవరకు, ఈ ప్రాంతం నుంచి పార్టీల సభ్యులు తమ తమ పార్టీలనుండి వైదొలగాలని, తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో నిలబెట్టరాదని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణా అవసరాన్ని గూర్చి తెలియచెప్పేందుకు, ఈ మధ్యంతర ఎన్నికలలో తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటయితే, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కొందరు చేస్తున్న అభ్యర్థనలనుగూర్చి మీవ్యాఖ్యానం ఏమిటని అడుగగా, ఈ ప్రతిపాదన కర్నూలు వైషమ్యాలతోచేసేపెట్టిదని, తెలంగాణాలో ఏ ఒక్క వ్యక్తి అట్టి ప్రతిపాదనను సహించలేరని ఆయన జవాబు ఇచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌ను పంజాబ్ ఇచ్చివేస్తున్నప్పుడు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. 14 సీట్లకు సమితికి ఇంతవరకు 60 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

చిట్ టెండరు నోటీసు

ఈ క్రింద పేర్కొన్న పనులకు పి. డబ్ల్యు. డి. కి చెందిన రిజిస్టరు కంట్రాక్టరుల నుంచి, పేరు పొందిన ఫరంలనుంచి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

వరుస నెం.	పని వివరము.	కంట్రాక్టు మొత్తం రు.	కంట్రాక్టు తరహా.	టెండరుతో చలానురూపంలో జతపరచవలసిన ఎర్నెస్టు మని. రు.	టెండరు ఫారాల ఖరీదు. రు.	పూర్తి చేయవలసిన గడువు.	టెండరుకు దరఖాస్తు పంపవలసిన తుది తేదీ.
1.	వరంగల్ జిల్లా ములుగు తాలూకా ఎంగ్లపూర్ గ్రామంలో పెద్ద గండ్ల కట్ట ఎర్రచెర్వు పునరుద్ధరణ	1,76,000 —	లంప్సమ్		4,400 —	10.30	ఒక వత్సరం 28.1.71

1. టెండర్లు 30—1—71 తేదీ సాయంత్రం 4—30 గం. వరకు స్వీకరించబడి ఆదేరోజు 4—45 గంటలకు తెరువబడును.

2. షెడ్యూలు సెట్లు ఈ టెండరు ఫారములు 23—1—71 నుండి 30.1.71 వరకు (రెండు రోజులు సహా) ఆఫీసు పనిచేయు రోజులలో ఆఫీసు వేళలలో 6 వ కాలంలో చూపబడిన ఖరీదుకు బ్యాంకు లేదా ట్రెజరీ చలానాద్వారా విక్రయించబడును. ఈ సొమ్ము ఏ పరిస్థితులలోను వాపసు ఇవ్వబడదు.

(సం) కె. వి. సుబ్బారావు,
సూపరింటెండింగ్ ఇంజనీరు, పి. డబ్ల్యు డి.,
వరంగల్ సర్కిల్.

మెటాసిస్టాక్స్

నిజమైన సిస్టమిక్ కీటక సంహారిణి

ఈ క్రింది చీడపురుగులను గొప్పగా నాశనం చేస్తుంది.



పురుగు దోమ పేను తెల్లఈగ ఎర్రనల్లి

పొలాన్ని పీల్చే ఇతర పురుగులు



మెటాసిస్టాక్స్ ఎక్కువ కాలం నిలువయుండి బాగా పనిచేస్తుంది. అందుచే పంటను కోయడానికి 2 వారముల ముందు మాత్రమే చల్లాలి. ప్రతి సీసాతో వుండే కరపత్రాన్ని చదివి అట్లే వాడండి.

మెటాసిస్టాక్స్ పొలాన్ని పీల్చే అన్ని చీడపురుగులను నివారిస్తుంది.

BAYER నాణ్యతగల బేయర్ క్రిమిసంహారక మందులు

4/568 (760)

శ్రీమతి గంటేడ కృష్ణవేణమ్మ

అంబోదల (కోరాపుట్ జిల్లా—ఒరిస్సా)

తే 9—1—1971 ది న ఐదురు కుమార్తెలను, ఒక కుమారుని ఆశేష బంధు మిత్రులను దు ఖసాగరమున ముంచి దివికేగినది

తే 20—1—1971 దిన—పెద్దకర్మ

ఇట్లు,
గంటేడ నారాయణ (భర్త)

నౌకా రవాణాదారులకు నోటీసు

కొలంబో ద్వారా సరకు రవాణాకయ్యే వ్యయం మున్నెన్నడూ లేనివిధంగా ఒక్కటే ఈ అమితంగా పెరిగిపోవడం కాన్ఫరెన్స్ సభ్యత్వంకల షిప్పింగ్ లైన్స్‌కు అధికమైన ఆందోళన కలిగిస్తున్నది గత 12 నెలలలోను బంకర్ రేట్లు మరింత ఆందోళన కరంగా పెరిగి పోగా, స్టెవడోరింగ్ రేట్లు, వేతనాలు, కూలీ, రేవు చార్జీలు, మెయింటెనెన్సు, రిపెయిర్స్, స్టోర్ చార్జీలు, కొత్త భవన నిర్మాణ వ్యయంకూడా తీవ్రంగా హెచ్చింది.

కాన్ఫరెన్స్ లైన్స్ వ్యాపార సంస్థలతో చర్చించిన పిదప ఇంతవరకు చేస్తూ వచ్చిన సేవలను ఇటుపై సకాలా కొనసాగించడంకొరకని 1—4—1971నుంచి సరకు రవాణా రేట్లు మొత్తంమీద హెచ్చించాలని అప్పుడనే నిర్ణయానికి వచ్చాయి

జపాన్/అరేబియన్/పర్షియన్ గల్ఫ్/జపాన్ కాన్ఫరెన్స్

15-1-1971.

ఆల్ ఇండియా రేడియో : హైదరాబాద్

ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎనౌన్సర్లుగా నియామకానికి అభ్యర్థుల నుంచి నిర్ణీత ఫారములో స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంలో తెలుగు ఎనౌన్సర్ ఉద్యోగం ఒకటి, ఉర్దూ ఎనౌన్సరు ఉద్యోగం ఒకటి వున్నవి ముఖ్య అర్హతలు — (1) ఒక గుర్తింపబడు యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానమైనది (ఇతరత్రా అసాధారణమైన అర్హత లున్న అభ్యర్థుల విషయంలో యిది సడలించబడవచ్చు) (2) బ్రాడ్‌కాస్టింగ్‌కు అనుగుణమైన కంఠస్వరం, చక్కని ఉచ్చారణ, పలుకు సౌలభ్యం, (3) ఏ తెలుగు ఎనౌన్సరుకు తెలుగు హిందీలలో ప్రావీణ్యత, ఎనౌన్సుమెంట్లు, ఇతర వార్తలు స్వల్ప వ్యవధిలో వ్రాయగలిగే నేర్పు (బి) ఉర్దూ ఎనౌన్సరుకు ఉర్దూ హిందీలలో ప్రావీణ్యత, స్వల్పవ్యవధిలో ఎనౌన్సుమెంట్లు ఇతర వార్తలు వ్రాయగల నేర్పు, (4) సంగీతం, నాటకం, సారస్వతం —వీటిలో ఒకదానికైనా పరిజ్ఞానం (5) జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపట్ల అత్యధికమైన ఆసక్తి అభిలషణీయం కనీసం మరొక భారతీయ భాషలో పరిజ్ఞానం దేవనాగర లిపి తెలిసి వుండడం అదనపు అర్హతగా పరిగణించబడగలదు వయస్సు: 1—3—1971 నాటికి 20 సంవత్సరాలకు, 35 సంవత్సరాలకు మధ్య వుండవలెను అసాధారణమైన అర్హతలు, అనుభవం కల్గినవారి విషయంలో గరిష్ఠ వయః పరిమితి సడలించబడవచ్చు ఫీ స్కేలు: రు 170—10—260—15—335 — స్పెషల్ స్టాఫ్ ఆర్టిస్టులకు సమయానుగుణంగా అనుమతించబడే అలవెన్సులు అభ్యర్థులు నిర్ణీతమైన పరీక్షలలో పాల్గొనవలెను. పరీక్షలతో పాటుగా ఇంటర్వ్యూ చెయ్యబడతారు పరీక్షలకు గాని, ఇంటర్వ్యూలకు గాని వచ్చే అభ్యర్థులకు టి. ఏ. గాని, డి ఏ గాని, ఏ ఇతర భత్యాలు గాని ఇవ్వబడవు.

ఎన్నికైన అభ్యర్థులు ముందుగా మూడు నెలలు నియమించబడతారు. ఆ తర్వాత వారి పని నడవడి తృప్తికరంగావుంటే నిర్ణీతమైన ఫీ స్కేలులో 55 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు స్టాఫ్ ఆర్టిస్టులుగా కంట్రాక్టుమీద నియమించబడతారు ప్రభుత్వోద్యోగులు తమ డిపార్ట్‌మెంటు ద్వారానే దరఖాస్తు చెయ్యాలి ప్రభుత్వోద్యోగి ఎన్నికైతే ఆలిండియా రేడియోలో నియమితులవడానికి ముందు తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలు రు. 1 — మనియార్డరు ద్వారాగాని రొక్కంగాని, చెల్లించి స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ నుంచి పొందవచ్చును దరఖాస్తులు, దరఖాస్తు రుసుము రు 5 — క్రాస్‌చేసిన పోస్టల్ ఆర్డర్ రూపంలో స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ పేర 10—2—1971 నాటికి చేరునట్లు పంపవలెను

DAVP-690(114)70

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక



కేరళలో ఈ కొసనుంచి ఆ కొసకు మీరు ప్రయాణించినప్పుడు—లక్షి పొదిని కేరళనుంచి ఉత్తరాదిని హర్యానావరకు వ్యాపారంమీదగాని, కులాసాకోసంగాని ప్రయాణం చేసినప్పుడు 460 కేంద్రాలకు పైగా మీకు ఒకమిత్రుడు—మీ ఆర్థిక సౌకర్యాలనుగురించి శ్రద్ధాసక్తులతో శ్రద్ధ చూపే మిత్రుని మీరు కనుగొనగలరు

ఆయన సిండికేట్ బ్యాంకు బ్రాంచి మేనేజరు మీతో సాదరంగా మాట్లాడతారు స్థానికపరిస్థితులు, అంతకంటె విశిష్టమైన బ్యాంకింగ్ విధానాలనుగురించి సమగ్రమైన అనుభవ పరిజ్ఞానములు కలవాడు

ప్రతి బ్యాంకింగ్ అవసరానికీ ప్రతి పౌరునికీ తగిన బ్యాంకు
సిండికేట్ బ్యాంకు
పూర్తిగా భారత ప్రభుత్వం యాజమాన్యంలో వున్న సంస్థ
హెడ్డాఫీస్ : మణిపాల్, సౌత్ ఇం॰ కస్టోడియన్ కె. కె. పాయ్

క్రీడాలోకం

గుంటూరు క్రికెట్ :

ముఖ్యమంత్రి జట్టుపై సింహళం గెలుపు

గుంటూరు, జనవరి 18 ఇక్కడ బ్రహ్మానందరెడ్డి స్టేడియములో జరిగిన మూడు రోజుల క్రికెట్‌పోటీలో దక్షిణ దేశంలో పర్యటన చేయుచుండవచ్చిన సింహళం సంఘం క్రికెట్‌జట్టు, ముఖ్యమంత్రి జట్టును 101 పరుగులతేడాలో ఓడించి ఘనవిజయం సాధించింది

మొదటి ఇన్నింగ్సులోనే 38 పరుగులు వెనుకబడిన హాయన్ (104) సెంచరి చేయగా సింహళం ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లను 276 పరుగులుచేసి ఇన్నింగ్సు ముగించింది

239 పరుగులుచేసి స్వాధిక జట్టు గెల్వగలదు అనుకొ జయంతిలాల్ లేని కారణంగా కృష్ణ మూర్తి గవాస్కర్ ఇన్నింగ్సు ప్రారంభించి మొదటి వికెట్టుకు 41 పరుగులు చేసిన తర్వాత వికెట్లు పడటం ప్రారంభమయి మహేంద్రకుమార్ రమణమూర్తి 22 పరుగులుచేసినా ఓటమి తప్పించలేక పోయారు

సింహళం విజయంసాధించినట్లు ఈ క్రికెట్ సియమైందని హరిస్మి తిరోగా పిచ్చకుపాల గడచి చిన్నపాటు పెద్దకరతో ఫార్మాల్ పెదవాటు చలపిచ లచేత వారాంతం పాటి వల్ల నష్టం.

స్కోరు:

ఆంధ్ర ముఖ్యమంత్రిజట్టు: 220 137 (మహబూబ్ కమాల్ గపూరా కాటు పెరుమాళ్ తల ఒక వికెట్టు)

సింహళం 182 275 (5 వికెట్లకు—డిక్లేర్డ్ 58 హాయన్ 104)

లాల్‌పై ముఖర్జీ గెలుపు

న్యూఢిల్లీ, జనవరి 18 : ఇక్కడ జరిగిన జాతీయ లాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ ఫైనల్సులో, హోల్డరు ప్రేమజిత్‌లాల్‌ను 37—5, 6—3, 6—3 తో ఓడించి, జయదీప్ ముఖర్జీ నూతన భారత చాంపియన్ అయ్యాడు 1966లో సిద్ధరా పైనలును చేరినప్పుడు కూడా ముఖర్జీ గెల్చాడు

డబుల్సు ఫైనలులో పానికి, విజయ్ అమృతరాజ్ (పోతండు), ఎస్ పి మిశ్రా, గిరియారిక లను 3—6, 6—3, 6—4, 6—4 తో ఓడించారు

స్త్రీల సింగిల్సులో, నిరుపమ ముఖర్జీ, కిరణ్ పెషావరియాను 2—6, 6—1, 6—1 తో ఓడించింది.

ఈస్ట్‌కోస్టు టెన్నిస్

విజయవాడ, జనవరి 18 : స్థానిక ఆంధ్ర టెన్నిస్ నిర్వహించబడు వార్షిక ఈస్ట్‌కోస్టు టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ ఫిబ్రవరి 22 నుంచి 28 తేదీలలో జరుపబడును (సంస్థ వారి అనుమతి తేదీలు ఇవి), ఎంట్రీలు కార్యదర్శి శ్రీ ... సుబ్బారావు పేరిట ఫిబ్రవరి 12 వరకు అందవలెను

పోటీలు సింగిల్స్, డబుల్స్ వెటరన్ సింగిల్స్ ... స్త్రీల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్సులో జరుగును.

వెంకట్రామయ్య మెమోరియల్ చెడుగుడు

తెనాలి, జనవరి 18 : ఇక్కడ జరుగుతున్న ఆలపాటి వెంకట్రామయ్య స్మారక వార్షిక చెడుగుడు పోటీలలో, హోల్డర్సు ఆర్ టి ఆర్ పి (విజయవాడ), వరహాపురం జట్లు చెరి 3 పోటీలు గెల్చి, అగ్రస్థానములో వున్నవి

నిన్న పోటీలలో ఆర్ టి ఆర్ పి జట్టును 23 9, వరహాపురం, లారీ ఓనర్స్ సంఘం జట్టును 32—19 తో ఓడించాయి అంతకుముందు పోటీలలో ఆర్ టి ఆర్. పి, పిట్టలవానిపాలెం 39—25 తో, వరహాపురం, జొన్నలగడ్డను 28—15 తో ఓడించాయి

ఇతర వార్తలు

న్యూ సౌత్‌వేల్స్ టెన్నిస్‌లో, మార్గరెట్ కోర్టు, రష్యన్ మహిళ మొరొజోవాను 6—2, 6—2 తో ఓడించి 8 వ సారి వరుసగా చాంపియన్‌షిప్ గెల్చింది డబుల్సులో ఏరు గెల్చారు 7 వ సీడెడ్, 1 సీడ్ అలెగ్జాండర్‌ను 4—6, 5—7, 6—3, 6—1, 6—3 తో ఓడించి పురుషుల చాంపియన్‌షిప్ సాధించారు సిద్ధరా జతగా డబుల్సు గెల్చారు.

తూర్పుగోదావరిజిల్లా రచయితల మహాసభ కార్యవర్గం

కాకినాడ, జనవరి 18: తూర్పుగోదావరి జిల్లా రచయితల మహాసభ సర్వసభ్య సమావేశం జనవరి 3 న శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యక్షతన జరిగింది. త్వరలో ఖాకి ఎత్తున మహాసభలు నిర్వహించడానికి నిశ్చయించడమైంది శ్రీ కొత్తపల్లి సుబ్రహ్మణ్యశర్మ, శ్రీ బండారు తమ్మయ్య నృత్య లకు సమావేశం సంతాపం ప్రకటించింది

ఈ క్రిందివారితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది అధ్యక్షుడు శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి, ఉపాధ్యక్షులు శ్రీ అల్లంరాజు సత్యనారాయణరావు, శ్రీ పొదిలి రాజ శేషగిరిరావు, కార్యదర్శి శ్రీ సిద వేదం జానకిరామశాస్త్రి, సహాయకార్యదర్శి శ్రీ వేమూల కొండ్రశీహరిరావు, మరి 9 మందిసభ్యులు (మ. ఏ)

పిఠాపురంలో శ్రీ ఈమని శంకరశాస్త్రి వీణ కచేరి

పిఠాపురం, జనవరి 18 పిఠాపురం శ్రీ త్యాగరాజ సంగీత ప్రచారసభ ఆధ్వర్యాన జనవరి 5 వ తేదీన మహామహోపాధ్యాయ శ్రీ ఈమని శంకరశాస్త్రి వీణ కచేరి మనోరంజకంగా జరిగింది శ్రీ కోలంక వెంకట్రాజు మృదంగం వాయించారు సభ కార్యదర్శి శ్రీ రేగళ్ల సుబ్బారావు స్వాగతం చెప్పారు శ్రీ వత్సవర్తి కుక్కుటేశ్వరరావు శ్రీ శంకరశాస్త్రిని, శ్రీ వెంకట్రాజును సభకు పరిచయం చేశారు డాక్టర్ ఉణికెళ్ల సత్యనారాయణరావు వందన సమర్పణ చేశారు (మ ఏ)

చీరాలలో సన్మాన సభ

చీరాల, జనవరి 18 శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా చీరాల మునిసిపల్ ఛైర్మన్ శ్రీ వడ్డి నాగేశ్వరరావుకు, చీరాల బెంచికోర్టు ప్రిసైడింగ్ మెజిస్ట్రేటుగా నియమితులైన శ్రీ పూటుకూరి నాగేశ్వరరావుకు ఎస్ వి ఎస్ అండ్ ఎస్ జి ఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘంవారు శ్రీ పూటుకూరి ఉపేంద్రగుప్త అధ్యక్షతన సన్మానం చేశారు శ్రీ మానె వెంకటస్వామి ప్రభృతులు ప్రసంగించారు (మ ఏ)

రేడియో

బుధవారం, జనవరి 20
శక 1892 పుష్య 30

హైదరాబాద్ — ఏ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 7—00 వార్తలు, 7—15 చిత్రగీతాలు, 7—30 శాస్త్రీయ సంగీతం, 8—30 పిల్లల కార్యక్రమం, మధ్యాహ్నము: 11—45 ఉన్నత పాటశాలలకు, 12—05 చిత్రగీతాలు, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజము, 1—40 చిత్రగీతాలు, 1—50 వార్తలు, సాయంత్రము: 5—30 పిల్లలు నాటకం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 వార్తలు, 7—15 నాద్యస్వరంలో: రూపకం, 7—30 చిత్రగీతాలు, 7—45 నాటిక 8—15 జానపదగేయాలు, 8—30 పిల్లల సాహిత్య, 9—15 చిత్రగీతాలు, 9—45 వదు సుబ్బయ చరిత్ర, 10—00 నాదయోగ త్యాగరాజ, సంగీత నాటిక, ... రాజ, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, సుప్రభాతం ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 వార్తలు, 7—15 హైదరాబాద్ వార్తలు, 8—30 హైదరాబాద్ వార్తలు, మధ్యాహ్నము: 11—45 ఉన్నత పాటశాలలకు, 12—05 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం, 1—40 పసిడి పంటలు, 1—50 వార్తలు, 2—01 లావ్. నారాయణ సారంగి, సాయంత్రము: 5—30 ఏ జగన్నాథన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—45 తెలుగుపాటలు, 7—00 వార్తలు, 7—15 వంటసీమలు, 7—45 అక్కరకు రాని చుట్టము నాటక రచన: బి వి సూర్యారావు, 8—15 యువ భారతి, 9—15 అభ్యుదయ దీపాలు, జాతీయ సమైక్యం, ప్రసంగం, 9—45 లలిత సంగీతం, 10—00 ఏ. జగన్నాథన్, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఏ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం మంగళగానం, 6—05 కుదిప్పాడల్‌గళ్, 6—45 సంగీతామృతం, ఎ కె పి నటరాజన్ క్లారినెట్, 7—30 జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం, 8—45 చిత్రగానం, 9—15 గీత మంజరి, 9—30 లాల్గుడి జయరామన్ వయొలిన్, 10—00 తిరువనవడుదుర్తి కె వెంకటరామన్, మధ్యాహ్నము: 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 6—30 వాద్యసంగీతం, 8—45 చిత్రగానం, 8—45 వాద్యసంగీతం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం మంగళధ్వని, 7—00 వార్తలు, 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వరె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ వరె 1—50 వార్తలు, సాయంత్రము 6—05 మద్రాస్ ఎ వరె, 6—30 దేవుడు పెలికాడు నాటిక, రచన డి విశాలాక్షి, 7—00 వార్తలు, 8—15 సంగీత మంజరి, ద్వారం మంగతాయారు వయొలిన్, 8—30 మద్రాస్ ఎ వరె, 9—45 వాద్యసంగీతం. 10—... ప్రసార సమాప్తి.

విదేశాలలో విద్యాభ్యాసం

శ్రీ కోనేరు రామకృష్ణ, ఎం. ఎస్ సి — కెమిస్ట్రీ లెక్చరరు, ఏ. ఎన్. ఆర్. కాలేజీ, గుడివాడ, శ్రీ కె. శివరామయ్య మోతెశ్వ, గుడివాడ, కృష్ణాజిల్లా గారి కుమారుడు, శ్రీ ఎం పాపారావుగారి అల్లుడు అమెరికాలోని లూయిసియానాలోగల నార్త్ వెస్టర్న్ స్టేట్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ స్టడీనిమిత్తం నేడు హైదరాబాద్‌నుంచి విమానంలో బొంబాయిమీదుగా అమెరికాకు బయలుదేరి వెడుతున్నారు

Comprehensive Service (From admission till Embarkation) rendered by FOREIGN STUDIES GUIDANCE & SERVICE BUREAU, 2-1-468 Nallakunta, University Road, Hyderabad-20. A.P. Phone: 35918

వాయిదాలలో ట్రాన్సిస్టర్
NATIONAL PANASONIC



వాయిదాలలో ట్రాన్సిస్టర్ 3 బాండ్లతో పాటు ... ట్రాన్సిస్టర్ ధర రూ 165 నెలసరి రు 5/- చొప్పున వాయిదాలలో అన్ని ప్రాంతములకు పంపగలము
TOSHI SALES REGD (12) PB 690, NEW DELHI-1

నడుస్తూనే తయారైనటువంటి ప్రత్యేకమైన అవకాశం *

ఉషా పంకాలమీద



★ ...
★ ...

SINDOL
POWDERS
TABLETS
BALM

తలనొప్పి, పంటినొప్పి, జలుబు, ఒళ్ళునొప్పి, జ్వరము, ... ల నివారణకు
సిండోల్
...
ASEPTICUS CO.
G.P.O. BOX 560 BOMBAY

మిరప, ప్రత్తి పంటల చీడపురుగులకు
వాళ్ళ మందెత్తిస్తుంది గాండోజ్

చీడల్ని చెండి — కాని కడు గొప్పగా పని చేస్తుంది.

ప్రత్తికి గాండోజ్ (అనధియా), ఎటాక్స్ (తాకడము మరియు పాటి) ... మరియు ...
మిరపకు: అనధియా, (విత్తనాలకు) ఎటాక్స్ (తాకడము మరియు పాటి) మరియు ...
20 రోజులదాకా రక్షణ ఇస్తాయి ఈ మందులు. ... పంటకు పైగా ఇస్తుంది.

ఉచిత వివరణ పత్రం కోసం ఈ దిగువచోటకు వ్రాయండి

గాండోజ్ (ఇండియా) లిమిటెడ్,
...
బొంబాయి—18.

గాండోజ్ - అంటేనే సంపూర్ణ సస్య సంరక్షణ

డిస్ట్రిబ్యూటర్: శ్రీ రామా కార్పొరేషన్, ఏలూరు రోడ్. విజయవాడ-2.

జీప్ సెల్లులు
దేశం నాలుగు చెరగులా
ఎంత మారుమూల
అయినా పేరు గాంచినవి

ఈ సెల్లులు నమ్మకానికి అంత ప్రఖ్యాతిగాంచినవి. కాలాకాలం అవి దాగలవు. టార్చిలైట్లు ఎక్కువ కాంతి నివ్వడానికి, ట్రాన్సిస్టర్లు నిర్దుష్టంగా ధ్వనిని ప్రసారం చేయడానికి జీప్ సెల్లులు వాడండి.



STERLING.GF.1384 TEL

ఉద్యోగాలు, విద్యాసంస్థలలో హరిజనులకు రిజర్వేషన్లు

శ్రీ ఖండూభాయ్‌దేశాయ్ వివరణ

శ్రీకాకుళం, జనవరి 18: హరిజనులు దేశంలోని ఇతర వర్గాల స్థాయికి వచ్చే వరకూ ఉద్యోగాలలోనూ, విద్యా సంస్థలలోనూ రిజర్వేషన్లు ప్రభుత్వం కొనసాగించాలని రాష్ట్ర గవర్నరు శ్రీ ఖండూభాయ్ దేశాయ్ పిలుపు ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా హరిజన సేవకసంఘ్ మహాసభను టవున్ హాలులో గవర్నరు ప్రారంభించారు. ఆయన తన ప్రసంగంలో ప్రభుత్వం హరిజనులకు బంజరుభూము లంపిణీ, ఇండ్ల స్థలాల కేటాయింపు వగైరాలు అమలు జరుపు తున్నదనీ అవి ఇంకా కొనసాగగలవనీ అన్నారు.

స్వయం సహాయంతోనూ, సమైక్యతతోను హరిజనులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని గవర్నరు విజ్ఞప్తి చేశారు.

దేశంలోని 6 కోట్ల హరిజనులు, 3.5 కోట్ల గిరిజనులు అభివృద్ధి చెందనిదే, దేశంలో అభివృద్ధి సాధించలేమని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ఇంకా అస్పృశ్యత పాటిస్తున్నందుకు ఆయన ఆందోళన ప్రకటించి త్వరలో దానిని నిర్మూలించాలి అన్నారు.

విద్యావంతులైన హరిజనులు అవిద్యావంతులైన వారిని అస్పృశ్యులుగా చూడటం పట్ల ఆయన ఆందోళన ప్రకటించారు.

రాష్ట్ర అటవీ శాఖమంత్రి శ్రీ ఎస్. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ దేశంలో హరిజనాభ్యుదయానికి గాంధీజీ చేసినకృషిని వివరించారు. ఐతే ఇంకా ఈనాడు ఎంతో జరగవలసి వున్నదని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

జిల్లా పరిషత్తు ఛైర్మన్ శ్రీ ఎస్.సీతారామరాజు జిల్లాలో హరిజనుల సంక్షేమానికి కేటాయించిన నిధులను గూర్చి వివరించారు.

శ్రీయుతులు తన్నేటి విశ్వనాథం, జి.వి. రమణ, గద్దం సన్యాసిరావు, పూటుకూరు నరసింహారావు ప్రభృతులు ప్రసంగించారు.

సంఘం అధ్యక్షుడు శ్రీ జి. యల్లాసిరావు స్వాగతం చెప్పారు. జాయింటు సెక్రటరీ శ్రీ మామకొండ వెంకటేశ్వర్లు గవర్నరుకు స్వాగత పత్రం సమర్పించారు. ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నా సూర్యనారాయణరావు విజ్ఞప్తి సమర్పించారు.

బీహారు ఆర్. టి. సి. ఉద్యోగుల సమ్మె విరమణ

పాట్నా, జనవరి 18: బీహారు రోడ్డు రవాణా సంస్థకు చెందిన సుమారు 15 వేల మందివర్కర్స్ ఉద్యోగులు గతపదిరోజులుగా జరుగుతున్న సమ్మె మంగళవారం విరమించారు.

కనబడుటలేదు



కాముర్తి కావన్న శాస్త్రి

కావన్నా, అంతా బెంగతో వున్నాము. నీ కేమియు భయములేదు. వెంటనే రావలెను. లేదా నీఅడ్రసు వ్రాయుము. చింతలూరు.

ఇట్లు
కాముర్తి రామమూర్తి



నన్ను కె. డి. పానకాలరావు అంటారు! కె. డి. అంటే కేడీని కాదండి! అది మా ఇంటి పేరు! కొరింత దగ్గుల పానకాలరావండి! యీ టౌన్‌లో వున్న కొద్దిమంది పెద్ద మనుషుల్లో నేను ఒకడినండి!

ఈ పెద్ద మనిషిని "ద్రోహి" చిత్రంలో కలుసుకోండి!

ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక చదవండి

ప్రైమా సిలెండర్ ప్రింటింగ్ మెషీన్‌లు చక్కని ముద్రణకు



★ దిట్టమైన ఫ్రేమ్ ★ రిజిడ్ ఫ్లాట్ బెడ్
★ బలిష్ఠమైన గ్రిండ్ సిలిండర్
15"x20", 17"x27" మరియు 20"x30" సైజులలో లభ్యం

పాఠశాలలు, పుస్తకాలు, కాగితాలు ఇతరరకాల అచ్చుపనులన్నింటికీ ప్రైమా ఫ్లాట్ సిలిండర్ ప్రింటింగ్ మెషీన్‌తో మీరెంతో చక్కగా అచ్చువేసి ఇవ్వగలరు.

అత్యధునాతనమైన డిజైన్ వల్ల, ఈ క్రింది ప్రత్యేకతల వల్ల తక్కువ వ్యవధితో ఎక్కువ కాపీలు అచ్చు వేయడానికి వనరు మాత్రమేగాక ఎంతమాత్రం శ్రమలేకుండా మెషీన్ పనిచేయగలదు.

ఉత్పత్తిదారులు:
ప్రింటింగ్ మెషినరీ & అలైడ్ ఎక్విప్‌మెంట్స్
టెక్నోప్రింట్ బిల్డింగ్స్, గిండి, మద్రాసు-32

సోల్ సెల్లింగ్ ఏజంట్లు: మెస్సర్స్ ఇండో యూరోపియన్ మెషినరీ కో ప్రైవేట్ లి.
బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, బెంగుళూరు.

REXONA

కేడిల్‌తో కూడిన ఆకుపచ్చని క్రొత్త రెక్సోనా సబ్బు



ఎడమ నుండి కుడికి: శ్రీ కె. వెంకటేశ్వరరావు, జి. ఎస్. శ్రీధర్, జి. బాలసుబ్రహ్మణ్యం, శ్రీ యు. వి. సుబ్బారావు, కాకరపర్తి వెంకటసుబ్బారావు, మద్దాళి వెంకటసుబ్బయ్య, తుర్లాపాటి వెంకటేశ్వరరావు, మద్దాళి చంద్రమోహనరావు.

రెక్సోనా మొదట ఇండియాలో 1939 సం.లో విడుదలై 1945 సం.లో ఇండియాలో తయారు చేయబడినది. ఈ ఆకుపచ్చని సబ్బు అమ్మకములో పెద్ద పేరు గాంచినది. దానిలో ప్రత్యేకముగ కేడిల్ మిళితమై సంపూర్ణ చర్మ సౌందర్యము, ఆరోగ్యము నిచ్చుచున్నది. నూతన పద్ధతులలో క్రొత్త రెక్సోనా భారతీయ విజ్ఞానశాస్త్ర పరిశోధనల ఫలితము. కేడిల్ అద్భుతమైనది. ఈ ఫలితో కేడిల్ అద్భుతాల సబ్బులతో క్రొత్త రెక్సోనా సబ్బు ఒకటే ఇప్పుడే మార్కెట్టులకు వచ్చినది. అన్ని షాపులలో దొరకును.

హిందుస్థాన్ లివర్ లిమిటెడ్‌వారి స్టాకిస్టుల అభివందనములతో
మద్దాళి వెంకటసుబ్బయ్య అండ్ సన్స్, విజయవాడ-3. వి. వి. కె. ఎంటర్ ప్రయిజస్, విజయవాడ-1. మడుపల్లి ఆంజనేయులు అండ్ అదర్స్, ఏలూరు. వేముల వెంకటేశ్వర్లు అండ్ కో. మచిలీపట్నం.

NAVIN

షాలిమార్

ఫ్రూట్ క్రీమ్ మరియు ఆరంజ్ క్రీమ్ బిస్కట్లు

కరకరలాడే రెండు కమ్మని షాలిమార్ బిస్కట్ల మధ్య క్రీమ్ ఉంటే, ఆ రుచి నేమని వర్ణించగలం! అనేక రకాల షాలిమార్ క్రీమ్ బిస్కట్లు ఉన్నాయి— ఫ్రూట్ క్రీమ్, ఆరంజ్ క్రీమ్, ఎలాచీ క్రీమ్, కేసర్ క్రీమ్ మరియు పైన్ ఆపుల్ క్రీమ్. అన్ని క్రీమ్ బిస్కట్లు ఎంత పసందైన వంటే, దేనినీ వదలటానికి మనసొప్పదు.

రుచి అంటే ఎట్లాంటిది? షాలిమార్ బిస్కట్ లాంటిది!

SHB-24-293 TEL

ఇతను శంకర్

కుటుంబమునకు పెద్ద
చురుకుగా వుంటాడు
సరదాగా వుంటాడు



"అదే, అసలైనదే నాకు కావాలి!"

శంకర్ ప్రతి రోజా, రోజంతా శక్తి ఉత్సాహముతో శ్రమిస్తాడు. శక్తి ఉత్సాహముల వుంటే ఎంత పనికైనా, ఏ పనికైనా అగ గంరని అతని అభిప్రాయము. అతని భార్య అతని ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయదు. ఆమె ప్రతి రోజా అతనికి "హార్లిక్స్" ఇస్తుంది—అత్యుత్తమమైన, సాటిలేని "హార్లిక్స్".

"హార్లిక్స్"లో పోషకత్వ పదార్థములు, శక్తి నిచ్చే ప్రోటీన్లు, శుద్ధమైన, పూర్తి మీగడ గం పాలు, ఉత్తమమైన గోధుమ మరియు ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యకరమగు ఇతర పదార్థములు వున్నాయి.

డాక్టర్లు 80 సంవత్సరముల పైగా "హార్లిక్స్"ను సిఫారసు చేస్తున్నారు.

మీరు, మీ కుటుంబములోని వారు ఉత్సాహముతో వుండండి — ప్రతి రోజా "హార్లిక్స్" త్రాగండి — "హార్లిక్స్" ఉత్తమ పోషకత్వమును, అధిక శక్తిని ఇస్తుంది.



అదే, అసలైనదే 'హార్లిక్స్'

"హార్లిక్స్" అనే పేరు రిజిస్టర్ చేయబడిన ట్రేడ్ మార్కు.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

టెక్స్‌మో మోటార్లు అండ్ పంపులు

ఫోన్: 3347
గ్రామ్స్: TEXMOTOR
టెక్స్‌మో ఇండస్ట్రీస్ (ప్రై) కోయంబత్తూరు.

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 19 విజయవాడ 20-1-1971 బుధవారం 8 పేజీలు: 12 పైసలు

వెకోవారి ఆనెవె, అరిష్టములు — నాణ్యతకు పేరెన్నిక —
వెకోమాదీఫల శక్తిని స్త్రీలకు కలుగజేయును, మలబద్ధమును పోగొట్టును.
వెకోగ్రైప్‌వాటర్ పిల్లల ఆరోగ్యం కాపాడి ఉత్సాహంగా వుంచును.
యూచి తాంబూలములకు ప్రత్యేకతనిచ్చు సుగంధద్రవ్యసముదాయము.

భూముల ఆక్రమణ, ఆస్తిహక్కు రద్దు కొత్తకాంగ్రెస్ లక్ష్యం కాదు

అయితే, ఆదాయాలపై పరిమితి విధింపు అనివార్యమని రాజమండ్రి సభలో ప్రధాని ఉద్ఘాటన

సోషలిస్టు సమాజ సంస్థాపనకు ప్రజలే చేయూతనివ్వాలని ఇందిరాగాంధి ఉద్బోధ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) రాజమండ్రి, జనవరి 19:

స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రజానీకమే దేశ ఆర్థిక వ్యవస్థలో అమూలాగ్రమైన మార్పును తీసుకురావడానికి తనకు సహాయపడాలని, ఇదంతా ప్రజాస్వామిక మార్గాల ప్రకారమే చేయగలమని, ఇతర పార్టీలవారికి తమ ప్రచారాలమీదేగాని, ప్రజలమీద విశ్వాసం లేదని, ఒక్క కాంగ్రెస్‌మాత్రమే భారతదేశమంతటా అన్ని సమస్యలను పరిష్కరించి సమాజాన్ని ఒడుదుడుకులు లేకుండా సోషలిజంవైపునకు తీసుకుపోగలదని, ఈ లక్ష్యసాధనకు ప్రజలు తనకు అండగా నిలిచి తోడ్పడాలని నేటి ఉదయం ఇక్కడ లాల్‌బహదూర్‌శాస్త్రి మైదానంలో ఏర్పాటైన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.

తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి స్వాగతం చెపుతూ, మధ్యంతర ఎన్నికల ప్రచారాన్ని తొలుత రాజమండ్రిలోనే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంగా మాతోపాటు ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. దేశంలో సర్వమానవాళికి ఉపకారం చేద్దామని ప్రధాని సంకల్పించారనీ, అందుకు ఆమె చేయదలచిన కార్యక్రమాలకు కొందరు స్వార్థపరులు అడ్డు తగులుతున్నారని, ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి పదవీ వ్యామోహం లేదని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో విధానంలో మార్పు రావాలని ఆయన అన్నారు. ఇంత వరకు 22 లక్షల మంది పేదలకు భూములు పంచిపెట్టామనీ, గిరిజనులకు 25 వేల [illegible] ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

శ్రీమతి ఇందిరాగాంధి ప్రసంగం

తరువాత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ప్రసంగిస్తూ, ఈ దేశంలో స్వరాజ్యం కోసం గాంధి మహాత్ముని నాయకత్వంలో ప్రజలు అకుంఠితమైన దేశభక్తితో ఎనలేని త్యాగాలు చేసి, స్వాతంత్ర్యాన్ని సంపాదించారని, ఇది ప్రజలకు సర్వవిధాలా సౌకర్యాలు కల్పించడానికి ఒక సోపానం మాత్రమేననీ, దేశంలోని దారిద్ర్యాన్ని పోగొట్టడానికి దేశంలో ఆర్థిక అసమానతలను క్రమక్రమంగా తగ్గించడానికి, జాతి, కుల మత భేదాలు లేకుండా అందరూ సమానమైన హక్కులు అనుభవించడానికి, జాతీయ కాంగ్రెసు పనిచేస్తుందని చెప్పారు. గత ఇరవై రెండు సంవత్సరాల నుండి భారత దేశంలోను, ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనీ, అయినా యింకా చాలామందికి లాభం కలుగలేదని ఆమె అన్నారు. ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం ప్రతి పల్లెకీ, ప్రతి మనిషికీ చేకూరే వరకూ కూడా దేశం సుభిక్షమైనట్లు కాదని ఆమె చెప్పారు.

ప్రత్యర్థుల విధానాలవిమర్శ

గాంధి, ఎవరి కంటికీ ఒక కన్నీటి బిందువు కూడా వాడి దుస్థితి వల్ల రావడానికి వీలులేదని చెప్పారని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలు జరుపడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయని, చాలామంది బెదిరిస్తున్నారని, తమని 'కమ్యూనిస్టు' అని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు. కాంగ్రెసు అనేక సంవత్సరాలుగా ఆలోచించి, క్షుణ్ణంగా అన్ని విషయాలు చర్చించి, ఏర్పరచిన ప్రణాళికనే అమలు పర్చడానికి సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెసులో వచ్చిన చీలికలవల్ల విడిపోయాక 'ఈ కార్యక్రమమే మాది కూడా' అంటూ, మేమూ కాంగ్రెసే అంటూ ఈ కార్యక్రమానికే అడ్డు తగులుతున్నారని, ఆమె చెప్పారు. రైతులనుండి భూములు లాక్కోవడం అనేమాట, ఆస్తి హక్కులు రద్దుచేయడ మనేమాట లేదని, అయితే అత్యధిక ధనం పేరుకుపోయినచోట కొన్ని పరిమితులు విధించక తప్పదని ఆమె అన్నారు.

గత రెండు మూడు సంవత్సరాలుగా నీటి పారుదలగల భూములు అభివృద్ధికి పనిచేశామని, మెట్ట ప్రాంతాల భూములకు కూడా సహాయం చేసి, ఉత్పత్తి పెంచడానికి, భూములు లేనివారికి భూములు ఇవ్వడానికి దేశమంతా సన్నాహాలు సాగుతున్నాయని ప్రధాని చెప్పారు.

దారిద్ర్య నిర్మూలన

మన దేశంలో దారిద్ర్యం పోతేగాని దేశ రక్షణ విషయంలో బలమైన దేశంగా ప్రపంచంలో పరిగణన పొందడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రజానీకమే దేశ ఆర్థిక వ్యవస్థలో అమూలాగ్రమైన మార్పును తీసుకురావడానికి తనకు సహాయం అందజేయాలని, ఇదంతా ప్రజాస్వామిక మార్గాల ప్రకారమే చేయగలమని, ఇతర పార్టీలవారికి తాము చేసుకునే ప్రచారాలమీదేగాని, ప్రజలమీద, ప్రజాశ్రేయస్సుమీద విశ్వాసంలేదని, ఒక్క కాంగ్రెస్‌మాత్రమే భారతదేశంలో అన్ని సమస్యలను పరిష్కరించి, సమాజాన్ని ఎట్టి ఒడిదుడుకులు లేకుండా సోషలిజం దిక్కునకు తీసుకువెళ్ల గలదని, "అందుకు మీరంతా నాకు తోడ్పడాలి" ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ప్రజలందరినీ కోరారు.

కే. శే. శ్రీ టంగుటూరి ప్రకాశంగారు ధైర్యశాలి అయిన ప్రజానాయకుడు. అటువంటి మహానాయకుడు తన జీవితంలో చాలా భాగం గడిపిన రాజమండ్రిలో నేడు తన కింత ఘనమైన స్వాగత మిచ్చినందుకు రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా పౌరులకు కృతజ్ఞతాంజలి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు.

సభానంతరం శ్రీమతి ఇందిరాగాంధి ప్రజలందరిచేత 'జై హింద్' అని నినాదం చేయించారు.

(మిగతా 3వ పేజీలో)

"గెలుపు నీదేనమ్మా!"

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 19: ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి రాజమండ్రినుంచి ఏలూరువెళ్తూ ఇక్కడ గన్నవరం విమానాశ్రయంలో దిగినపుడు, తరువాత, తిరిగి మద్రాసు వెళ్తున్నప్పుడు, విమానాశ్రయం వద్ద 'బారికేడ్' అవతల ఎండలో నిలబడి తన రాకకోసం ఎదురుచూస్తున్న జనసమూహానికి దగ్గరగా తాను కారులోవెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరించారు.

మధ్యాహ్నం 12—30 కు ఆమె రాజమండ్రినుంచి వచ్చినప్పుడు, ఒక మధ్యవయస్కురాలైన స్త్రీ, 'బారికేడ్'ను తప్పించుకొని ముందుకువచ్చి ప్రధానిని స్వయంగా పూలమాలతో అలంకరించింది. అంతకుముందు ఆమె ముందుకువెళ్లడానికి రక్షణ సిబ్బంది అనుమతించలేదు. ఇది గ్రహించిన ప్రధాని ఆమెను ముందుకు పంపించవలసిందిగా ఆదేశించారు. ఆ స్త్రీ ప్రధానిమెడలో పూలమాలవేసి, ఎంతో ఉద్వేగంతో ఆమెచేతులు పట్టుకుని వూపుతూ, "తప్పక నువ్వేగెలుస్తావమ్మా" అని పదేపదే అన్నది. తరువాత జయజయధ్వానాల మధ్య ప్రధాని నిలబడిన కారుముప్పుగా ముందుకు సాగిపోతూంటే, ఆ స్త్రీ అలాగే చూస్తూ నిలబడి పోయింది.

గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 19: ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి నేటి మధ్యాహ్నం రాజమండ్రినుంచి ఇక్కడకు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో స్థానిక ఆంధ్ర నాయకులు తదితర ప్రముఖులు ఆమెకు ఘనంగా స్వాగతం చెప్పారు.

ప్రధాన మంత్రి ప్రయాణం చేసిన భారత వైమానికదళానికి చెందిన ప్రత్యేక విమానం మధ్యాహ్నం 12—30 కు గన్నవరం విమానాశ్రయంలో దిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, కేంద్ర ఇరిగేషన్, జలవిద్యుచ్ఛక్తి విషయాల మంత్రి డాక్టర్ కె. ఎల్ రావు, రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీ డి. పెద్దన్న రాజమండ్రినుంచి ప్రధాని వెంట వచ్చారు.

ప్రధాని విమానంలోనుంచి దిగిన వెంటనే

(మిగతా 3వ పేజీలో)



గన్నవరం విమానాశ్రయంవద్ద ప్రధాని ఇందిరకు స్వాగత దృశ్యం

ఎన్నికల తర్వాత ప్రగతిశీలక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకు ఎస్.ఎస్.పి. కృషి

ఇందిరాగాంధిని అధికారంనుండి తొలగించటమే తక్షణ కర్తవ్యమని పార్టీ ఎన్నికల ప్రణాళిక వివరణ

న్యూఢిల్లీ, జనవరి 19: ఇందిరాగాంధి ప్రభుత్వం సామాజిక పరిణామాలను ప్రతిఘటిస్తున్నదని. ఈ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం, దౌర్జన్యాలు, అణచివేత ప్రబలిపోయినాయని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని సంయుక్త సోషలిస్టు పార్టీ నేడు విడుదల చేసిన తన ఎన్నికల ప్రణాళికలో విశదంగా వివరించింది. శ్రీమతి ఇందిరాగాంధిని వెంటనే అధికారం నుండి తొలగించాలని ప్రజలకు ఎస్.ఎస్.పి. విజ్ఞప్తి చేసింది.

ఎన్నికలు జరిగిన తర్వాత ప్రగతిశీలకమైన మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ కృషి చేయగలదని ఈ ఎన్నికల ప్రణాళికలో ఎస్.ఎస్.పి. హామీ యిచ్చినది. నూతన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరగలదని, వ్యవసాయ రంగంలో సమగ్రమైన మార్పులు, వ్యక్తిగత వ్యయంపై రు 15 వందలకు మించకుండా పరిమితి విధింపు, అందరికీ ఉపాధి కల్పన, హరిజనులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వారు, స్త్రీలు, యువజనులు మొదలైన వారికి ప్రత్యేక సౌకర్యాలు, విద్యారంగంలో సంస్కరణలు, విదేశాంగ విధానంలో మార్పులు మొదలైన వాటి కొరకు ఎస్.ఎస్.పి. కృషి చేయుగలదని ఈ ఎన్నికల ప్రణాళిక పేర్కొంటున్నది.

ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగింపునకు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలుకు ఎస్.ఎస్.పి. కృషి చేయుగలదని ఈ ఎన్నికల ప్రణాళికలో వివరించింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మార్పులకు, అత్యున్నత పదవులకు వివాదాస్పదం కాక ఎన్నికలు జరపటానికి ఎస్.ఎస్.పి. కృషి చేయుగలదు.

జాతీయ ఫ్రంట్‌లో భాగస్వాములైన ఎస్.ఎస్.పి, జనసంఘంల ఎన్నికల ప్రణాళికలలో పరస్పర విరుద్ధమైన అంశాలు కలవని ఒక పత్రికా ప్రతినిధి సూచించగా, ముందు ఇందిరాగాంధి ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించిన తర్వాత యిటువంటి విభేదాలను పరిష్కరించుకోవచ్చునని ఎస్.ఎస్.పి. ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఫ్రంట్‌లోని పార్టీలు తమ స్వంత విధానాలపై పోటీ చేస్తాయని, ఇందిరాగాంధిని ఓడించటానికి ఈ పార్టీలు తమలో తాము కొన్ని సర్దుబాట్లు మాత్రమే చేసుకున్నాయని ఈ ప్రతినిధి వివరించారు.

మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు ఎస్.ఎస్.పి. పోటీ చేయుగలదని ఆయన చెప్పారు. మొత్తం లోక్‌సభ స్థానాలలో దాదాపు 90 శాతం స్థానాల విషయంలో ఫ్రంట్ పార్టీల మధ్య సర్దుబాట్లు జరిగే అవకాశం వున్నదని 30 స్థానాలకు మాత్రం ఒప్పందం కుదరక పోవచ్చునని ఆయన చెప్పారు.

'డి. ఎం. కె. ఫ్రంట్‌ను బలహీన పరిచే ఎట్టి చర్య తీసుకోవద్దు'

తమిళనాడు కాంగ్రెస్‌పార్టీ సభ్యులకు ప్రధాని సలహా

మద్రాసు, జనవరి 19: రానున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో డి. ఎం. కె. నాయకత్వాన గల ఏడుపార్టీల ఫ్రంట్ విజయావకాశాలను బలహీనపరిచే ఎటువంటి చర్య తీసుకోవద్దని, ఎలాంటి వ్యవహారాలలో దిగవద్దని తమిళనాడులో తమపార్టీ సభ్యులకు ప్రధాని ఇందిరాగాంధి నేడు సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ప్రధాని నేటి సాయంత్రం ఇక్కడికి వచ్చారు. రాజభవన్‌వద్ద దక్షిణ మద్రాసు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ ఏకాంబరం శ్రీమతి గాంధిని కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు.

ఫ్రంట్ కనుక తమ పార్టీకి తగినన్ని స్థానాలు కేటాయించనిచో, స్వంతంగా పోటీ చేయుడానికి కొత్త కాంగ్రెస్‌పార్టీని అనుమతించవలసినదని ఆ మెమొరాండంలో అభ్యర్థించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధిని డి. ఎం. కె. అధ్యక్షుని కలుసుకుని పార్టీకి తగినన్ని స్థానాలు లభించేటట్లుగా నచ్చచెప్ప వలసినదని కూడా ప్రధానిని కోరారు. పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు అయ్యే ముందు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అత్యవసర సమావేశం జరపాలని శ్రీ ఏకాంబరం కోరారు.

ప్రధానిని కలుసుకున్న తరవాత శ్రీ ఏకాంబరం విలేఖరులతో మాట్లాడుతూ తన అభ్యర్థనను పరిశీలిస్తానని ప్రధాని వాగ్దానం చేశారని, అయితే తమిళనాడులో పార్టీకి బలమైన ప్రతిఘటన ఉన్న విషయం కూడా గుర్తు చేశారని చెప్పారు. ఈ సమయంలో ఫ్రంట్‌ను బలహీనపరిచే చర్య తీసుకోవద్దని ప్రధాని సలహా ఇచ్చినట్లు తెలియజేశారు.

ఒక ప్రశ్నకు జవాబు చెపుతూ శ్రీమతి

(మిగతా 3వ పేజీలో)

అసమానతలు తొలగితేనే స్వాతంత్ర్యానికి సార్థకత

ఏలూరు సభలో ప్రధాని ఇందిర అభిభాషణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) ఏలూరు, జనవరి 19:

పురాతనమైన, సనాతనమైన ఈ భారతదేశాన్ని అధునాతన దేశంగా మలచుకోవడానికి, దేశప్రజలను యావత్తు సమైక్యపరచి, పటిష్ఠమైన దేశంగా రూపొందించుకోవడానికి సోషలిజాన్ని సాధించడం తప్ప వేరే గత్యంతరం లేదనీ, అట్టి లక్ష్య సాధనకు ప్రజలంతా దీక్షాబద్ధులై ఆ కార్యక్రమాలకు కట్టుబడి ఉండాలని భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి మధ్యాహ్నం ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభలో విజ్ఞప్తి చేశారు.

కొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ సి. ఆర్. రెడ్డి కళాశాల ఆవరణలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభలో ప్రసంగిస్తూ శ్రీమతి గాంధి పై విధంగా అన్నారు. ఆమె తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించారు:

"1966 తర్వాత దేశంలో అనేక సంఘటనలు జరిగాయి. అనేక ఇబ్బందులను వివిధ రంగాలలో ఎదుర్కొన్నప్పటికీ మనం వాటిని అధిగమించి ముందుకు పోగలిగాము. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దేశంలో నిరుద్యోగం పెరిగింది. కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినవి. నిరుద్యోగ సమస్యవల్ల యువకులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందువల్ల గృహిణులు చాల ఇబ్బంది పడుతున్నారు. ఇది నాకు తెలుసు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పరిస్థితిని తప్పించుకుని మనం బయటపడలేము. ఈ సమస్యలనుకూడా పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాము. దేశం శీఘ్రగతిని అభివృద్ధి చెందితేనే తప్ప ఈ సమస్యలు పరిష్కరింప బడవు.

"మీ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ రంగంలో పేరుగాంచింది. దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయుడంలో ఈజిల్లా ముందంజ వేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. కేవలం వరి, గోధుమ మొదలగు మాగాణి పంటల విషయంలోనే కాక ఇతర ధాన్యాలలో కూడా మనం అధికోత్పత్తిని సాధించాలి. వ్యవసాయ రంగంలో గత కొద్ది సంవత్సరాలుగా గణనీయమైన అభివృద్ధిని సాధించ గలుగుతున్నాము. అయితే ఈ అభివృద్ధి వలన ఎక్కువమంది ప్రజలు నిజమైన ఫలితాన్ని పొందలేదు. సమాజంలో ఏదో కొద్దిమందికి మాత్రమే ఈ ప్రణాళికలవలన లాభం చేకూరింది.

దేశంలో [illegible] ఆర్థికాభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. సమాజంలో అసమానతలు, వ్యత్యాసాలు, తేడాలు ఉన్నట్లయితే వివిధ వర్గాల మధ్య సంఘర్షణలు జరిగి శాంతి కరువవుతుంది. మనం స్వాతంత్ర్యం కోసం పోరాడినపుడు రాజకీయ స్వాతంత్ర్యంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా సాధించాలని నిర్ణయించుకున్నాము. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి గొప్ప పేద, ఉన్నవారు, లేనివారు అనే తారతమ్యాలు లేవు. ప్రభుత్వం దృష్టిలో ప్రజలంతా ఒక్కటే.

"ఒక కుటుంబంలోని సభ్యులలో ఆరోగ్య

(మిగతా 3వ పేజీలో)

ఏలూరు బహిరంగసభలో ప్రధాని ఇందిర ప్రసంగిస్తున్న దృశ్యం

సేవిత కథామాలయే సేవక కథ
దేనా బ్యాంకు 1970లో
ఎందరో పారిశ్రామికులకు, ఎగుమతి వ్యాపారులకు, వ్యవసాయికులకు, కళాకారులకు, మరి ఇంకెందరో తమకు తామే పని కల్పించుకొను చిన్న కారు వ్యాపారులకు, అధికాధికముగా ఆర్థిక సహాయమిచ్చుచున్నది. ఇట్టి ధనము రూ. 110 కోట్లకు మించుచున్నది.
ప్రయోజనకరములైన క్రొత్త సేవింగ్స్ పథకము చేసి దానివలన మొత్తము డిపాజిట్లను రూ. 155 కోట్లకు పెంచుట
బ్యాంకింగ్ సదుపాయములను 8 లక్షల మంది ఎక్కౌంటుదారుల అందిచ్చుట
నగరములలో వలెనే గ్రామములలోను, చిన్న పట్టణములలోను కూడ బ్యాంకింగ్ సదుపాయముల నందిచ్చుట చేసిరి, 14 రాష్ట్రములలో 349 బ్రాంచీల ద్వారా.
దేనా బ్యాంక్
హెడ్డాఫీసు, దేవకరణ్ నాన్జీ బిల్డింగ్స్,
17, హార్నిమన్ సర్కిల్, బొంబాయి-1.
RATAN BATRA DB/TEL/202
ఆంధ్రప్రదేశ్‌లో మా బ్రాంచిలు:
బ్యాంక్ వీధి, సుల్తాన్ బజార్, హైదరాబాద్ ★ షాద్‌నగర్, హైదరాబాద్ జిల్లా
★ 116/117, మహాత్మా గాంధిరోడ్ సికింద్రాబాద్

సాధారణనామ సంవత్సర పుష్య బహుళ నవమి

క్రీ.1971 జనవరి 20, బుధవారం
అష్టమి ఉ. 7-37 వరకు
స్వాతి రా. 11-26 ని
వర్జ్యం: తె. 5-34 మొదలు

ప్రాణమయలోకపు కామశోకముల నిరాకరణ

ప్రాణమయ లోకపు ఆవేశమయ శక్తుల అడుగుజాడలు వ్యక్తమునందుగాని, ధ్యానము వల్లగాని, ఇతరత్రా గాని, ఏమాత్రమూ అవకాశ మీయరాదు. ఈశ్వరశక్తి దక్క వారి కెవరికి లొంగరాదనే దృఢ సంకల్పంతో అట్టి వాటిని నిరాకరిస్తూ ఉండటం అవసరం. ప్రాణమయ భూమికకు చెందిన కామనలను, విషాదములను త్రోసిపుచ్చుతూ, పరభూమికంపై చేతనను లగ్నం చేయడం శ్రేయస్కరం.

— శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ
1971 జనవరి 20, బుధవారం

విశాఖ ఉక్కు-ఫ్యాక్టరీ

విశాఖపట్టణంలో ఉక్కు-ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. విశాఖపట్టణంలో ఉక్కు-ఫ్యాక్టరీ స్థాపించాలని అయిదు సంవత్సరాలుగా ఆంధ్రులు ఆందోళన చేస్తూవచ్చారు. దేశంలో క్రొత్త పరిశ్రమల స్థాపనకు, ఉన్న పరిశ్రమల విస్తరణకు నాలుగు ఫ్యాక్టరీలతో ఉత్పత్తి అవుతున్న ఉక్కు చాలదని కేంద్రప్రభుత్వం చాలా కాలం క్రితమే గుర్తించింది. అయిదవ ఉక్కు-ఫ్యాక్టరీ అవసరమని నిర్ణయించింది. స్థల నిర్ణయం చేయటానికి బ్రిటన్, అమెరికా నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం అన్ని ప్రాంతాలనూ వ్యయంగా సందర్శించింది. అన్ని అంశాలనూ పరిశీలించి అయిదవ ఉక్కు-ఫ్యాక్టరీ స్థాపనకు విశాఖపట్టణం అన్నివిధాలా అనుకూలమైన స్థలం సూచించింది. బ్రిటిష్-అమెరికన్ నిపుణుల సంఘం అయిదు సంవత్సరాల క్రితమే నివేదికను కేంద్రప్రభుత్వానికి సమర్పించినా, కేంద్రప్రభుత్వం అయిదు మాసాల క్రితమే ఒకనిర్ణయానికి రాగలిగింది. దేశావసరాల దృష్ట్యా తీసుకోవలసిన నిర్ణయం ఇది. కాని కేంద్ర ప్రభుత్వంమాత్రం విశాఖపట్టణంలో ఉక్కు-ఫ్యాక్టరీ ఏర్పాటు ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించిన వ్యవహారంగా భావిస్తూవచ్చింది. అయిదు సంవత్సరాల అమూల్యమైన కాలం వృధా కావడానికి ఈ దృక్పథమే కారణం. చివరికి క్రొత్త ఉక్కు-ఫ్యాక్టరీల స్థాపన నిర్ణయం ప్రాంతీయ అపేక్షలను తృప్తిపరచటానికే జరిగింది. నాలవ పంచవర్ష ప్రణాళికా కాలంలో సేలం, హాస్పేట, విశాఖపట్టణాలలో మూడు ఫ్యాక్టరీలను స్థాపించవలసి వుంటుందని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

విశాఖపట్టణం ఉక్కు-ఫ్యాక్టరీ కొరకు జరిగిన ఆందోళనలో విద్యార్థులు కొందరు ప్రాణాలర్పించారు. మరికొందరిపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు బనాయించింది. వీరందరి త్యాగాల ఫలితంగా ఏర్పడుతున్న విశాఖపట్టణం ఉక్కు-ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఒక నూతన శకం ప్రారంభం కావడానికి తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంపై విశాఖపట్టణానికి ఇప్పటికే ప్రముఖస్థానం ఏర్పడింది. ఉక్కు-ఫ్యాక్టరీ స్థాపనతో విశాఖపట్టణం దక్షిణాపథంలో ఒక ప్రముఖ పారిశ్రామిక నగరంగా స్థిరపడిపోతుంది. ఆంధ్రప్రాంత ఆర్థిక స్థితి మెరుగు కావడానికి ఈ ఉక్కు-ఫ్యాక్టరీ అనేక విధాల తోడ్పడుతుంది. ఈ ఉక్కు-ఫ్యాక్టరీ పూర్తి అయిన తరువాత, రాష్ట్రంలో తలసరి సగటు ఆదాయం 50 రూపాయలు పెరిగే అవకాశం వున్నట్లు ఆర్థిక శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

వచ్చే రెండుదశాబ్దాలలోనూ దేశ ఉక్కు అవసరాలు 400 లక్షల టన్నులకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖపటణం ఉక్కు-ఫ్యాక్టరీలో సాలీనా 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి కావడానికి అవకాశం వుంది. బైలదిల్లాలో లభించే ముడి ఇనుము శ్లాఘనీయమైనదని పాతిక సంవత్సరాల క్రితమే అమెరికా సాంకేతిక నిపుణులు వెల్లడించారు. రవాణా ఖర్చులు కలిసివచ్చే దృష్ట్యా ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఉక్కు ఖరీదు ఇతర ఫ్యాక్టరీలలో తయారవుతున్న ఉక్కు ఖరీదుకంటె టన్నుకు 40 రూపాయలు తక్కువగా ఉంటుంది.

అయిదువందలకోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పడుతున్న ఉక్కు-ఫ్యాక్టరీ ఆంధ్రదేశ చరిత్రలో ఒక సువర్ణోజ్జ్వల అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఇంతవరకూ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి చాలా తక్కువగా వుంటున్నది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధివిషయంలో కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపుతున్నదనే ఆరోపణకు ఇదే ఆధారం. ఉక్కు-ఫ్యాక్టరీ స్థాపనతో ఇంతవరకూ జరిగిన అన్యాయం కొంతవరకు తొలగిపోతుంది. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభం కావడానికి ఆరు ఏడు సంవత్సరాలు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కావలసిన నిధులను కేటాయించితే, స్థానిక ఇంజనీర్లపై పూర్తి విశ్వాసం వుంచితే అయిదు సంవత్సరాలలోనే ఉత్పత్తిని ప్రారంభింపవచ్చును.

పదిహేడు సంవత్సరాల క్రితం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆటుతరువాత మూడు సంవత్సరాలకు విశాలాంధ్ర అవతరించింది. ఆంధ్రులందరూ ఒకే పరిపాలన క్రిందకు రాగలిగినా ఆంధ్ర ప్రాంత అభివృద్ధి అంతగా జరగలేదు. ఇంతవరకూ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ మండలంగానే వుండిపోయింది. హైదరాబాద్ పరిసరాల్లో కొన్ని పరిశ్రమలు ఏర్పడినా రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం ఏర్పడలేదు. ఈరోజు ప్రధానమంత్రి విశాఖపట్టణంలో ఉక్కు-ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఈ విప్లవాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఆంధ్ర ప్రజానీకానిది, ఆంధ్రప్రభుత్వానిది. వీరు ఈ బాధ్యతను నిర్వర్తించలేకపోతే రాష్ట్రం వెనుకబడినతనానికి ఎవరిని నిందించి ప్రయోజనం లేదు.



విశాఖ నౌకా నిర్మాణ కేంద్రం

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రాధాన్యం

శ్రీ ఎస్. బూధర్
పరిశ్రమల డైరెక్టరు, స్పెషల్ ఆఫీసరు (ఉక్కుఫ్యాక్టరీ)

1960-70 ల మధ్య మన ఆర్థిక వ్యవస్థలోను, తాత్కాలికంగా మార్కెట్ లోను మాంద్యంఏర్పడ్డ మూడేళ్లను తప్ప వదిలేస్తే, మనం పారిశ్రామికీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినది మొదలు ఉక్కు కొరత ఎదుర్కొంటూనే వున్నాము ఈ మాంద్యానికి పిదప ఈ కొరత మరీఎక్కువగా కనిపించడంతో మనంకొన్ని సంవత్సరాలపాటు ఈ లోటును అనుభవించక తప్పదనే అందరూ అనుకొన్నారు కనుకనే పరిశ్రమలరంగం పై అన్యవంతమైన, విలువల్లాంటి రకరకాల ఉక్కును విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటూనే దేశంలో ఇనుము, ఉక్కుల ఉత్పత్తి, దిగుమతులకు సహాయంగా కొనసాగించడం తప్పదని తేలింది

ఉక్కు ఉత్పత్తి హెచ్చించడం అంటే మాటలతో సులభంగా జరిగేవనికాదు ఒక పథకం తలపెడితే అది ఫలించడానికి 7-8 ఏళ్ళ కృషి అవసర మవుతుంది

ఈ పరిస్థితిలోనే 1970 సంవత్సరారంభంలో క్రమానుగతమైన దీర్ఘ కాలిక ప్రాతిపదిక పై ఒక ప్రణాళిక రూపొందించ బడింది. మన ఆర్థిక వ్యవస్థ మొత్తంమీద అభివృద్ధి పొందుతున్న తీరునుబట్టి — సంవత్సరానికి పది లక్షల టన్నులమేరకు ఉక్కు ఉత్పత్తిని హెచ్చించడం అవసరమని తోచింది కనుకనే దేశంలో ఉక్కు ఉత్పత్తిని హెచ్చించే ప్రయత్నాలకు చతుర్థప్రణాళిక మునాయిదాలో రు 110 కోట్లు కేటాయించ బడింది

అవసరాన్ని గుర్తించిన పిదప క్రొత్త ఉక్కు ఫ్యాక్టరీ పరిమాణం ఎంతవుండాలి? ఎంత ఉక్కు ఉత్పత్తి చెయ్యగలగాలి? ఎక్కడ స్థాపించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. మన దేశంలో బీహార్, బెంగాల్‌లు సాధారణంగా ''ఉక్కు బొగ్గు ప్రాంతాలు''గా పేరు పొందాయి ఒడుదుడుకులు లేకుండా ప్రాంతాలవారీగా ఈ ఫ్యాక్టరీల స్థాపనయుక్తం కాగలదని గ్రహించినమీదట ఈ 'ఉక్కు బొగ్గు గనుల — ఫ్యాక్టరీల' ప్రాంతానికి దూరంగానే క్రొత్త ఫ్యాక్టరీ వుండాలని నిర్ణయించ బడింది

ముడిపదార్థాలు లభించే అవకాశాలదృష్ట్యా, గిట్టింపుధరకు సంబంధించిన సాధకబాధకాల దృష్ట్యా విశాఖపట్నం, హాస్పెట్‌ల వద్ద ఒక్కొకటి సాలుకు 20లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చెయ్యగల సుసంఘటితమైన ఫ్యాక్టరీలను, సేలంవద్ద 0 25 మెట్రిక్‌టన్నుల ప్రత్యేక తరహా ఉక్కు ఉత్పత్తిచేసే ఒక ఫ్యాక్టరీని స్థాపించడానికి నిర్ణయించ బడింది

దేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్న కాలంలో దేశంలో గిరాకీ మరీతక్కువ కావడంతో ఇండియా భారీఎత్తున విదేశాలకుఉక్కు ఎగుమతి చెయ్యడానికి పూనుకొంది ఈనాడు మనం అమెరికా, రష్యాలు సహా 40 దేశాలకు పైగా ఉక్కు ఎగుమతి చేస్తున్నాము 1969-70 లో ఇండియానుంచి 75 7 కోట్ల రూపాయల విలువమేరకు ఇనుము, ఉక్కు విదేశాలకు ఎగుమతి అయింది 1970-71 లో దేశంలో గిరాకీహెచ్చి ఉత్పత్తి తగినంతగా హెచ్చనందున ఎగుమతులపై ఒక పరిమితి ఏర్పించ బడింది ఇప్పుడున్న ఉక్కు ఫ్యాక్టరీలు దేశంలోపలి భాగంలో, — కోస్తాకు దూరంగా నిర్మించబడి వుండడంవల్ల రవాణా వ్యయం అధికమై ఎగుమతుల గిట్టుబాటుధర పెరిగిపోతూ వచ్చింది

విశాఖపట్నంవంటి కోస్తా కేంద్రంలో ఉక్కు ఫ్యాక్టరీవుంటే రవాణాచార్జీలు టన్నుకు రు 40— వంతున కలిసి రాగలవని తేలింది ముఖ్యంగా దేశం లోపలవున్న ఫ్యాక్టరీలకంటె విశాఖ ఫ్యాక్టరీవల్ల ఎగుమతి దిగుమతుల విషయంలో విశేషసౌలభ్యం వుండగలదనే తోచింది

మన దేశంలో కోకింగ్‌బొగ్గు వాసిరకం అని ఒక అభిప్రాయం విస్తృతంగా వ్యాపించి వుంది కనుక ఈ రకంబొగ్గును దిగుమతి చేసుకొని, ఉక్కు ఉత్పత్తులను ఎగుమతి చెయ్యడం లాభదాయకం కాగలదని తట్టింది

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీస్థాపన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల చరిత్రలో పరిశోధనాక్షేత్రం వంటిది కాగలదు రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైనది 'దక్షిణాది ధాన్యాగార' మనే పేరుకూడావుంది అయితే వ్యవసాయకాభివృద్ధి మూలంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టం కాగల అవకాశాలు పరిమితం

ప్రతిపరిశ్రమకు భిన్నప్రమాణాలలో రెండు 'లింకేజి' ఫలితాలు వుంటాయి

లింకేజి అంటే ఒకదాని కొకటి ముడిపడి వుండడం

కొన్ని పరిశ్రమల ఉత్పత్తిని ఇతర పరిశ్రమలు వినియోగించుకొనడాన్ని 'ఫార్వర్డ్ లింకేజ్' అంటారు. చెనేత, పతనాశీల పరిశీలనలో ఇనుము ఉక్కుల ఫార్వర్డు బాక్వార్డ్ ఉమ్మడి లింకేజి(66+78=144) చాలా ఎక్కువ అని తేలింది ప్రస్తుతం రాష్ట్రంలో 153 పెద్దవి మధ్యరకానివి పరిశ్రమ లున్నాయి వీటిమీద 280 కోట్ల రూపాయలమేరకు పెట్టుబడివుంది

ఇంతకుముందు నెలకొనివున్న ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడిని బట్టిచూస్తే విశాఖ ఫ్యాక్టరీకి, మొత్తం మీద రెండింతలు కావలసివుంటుంది కేంద్ర ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో స్థాపించిన ఉక్కు ఫ్యాక్టరీలలో ఇప్పటికి 26,000 మంది పనిచేస్తున్నారు. క్రొత్త ఉక్కుఫ్యాక్టరీ మూలంగా యింతమందికి ఉపాధి లభించవచ్చు వందలాది మెటలర్జిస్టులు, మెకానికల్ ఇంజనీర్లు, నిపుణులైన పనివారు అవసరం కాగలరు ప్రస్తుతం పరిశ్రమల రంగంనుంచి రాష్ట్రానికి రాబడి 9% వుంది ఇది ఈ ఉక్కు ఫ్యాక్టరీస్థాపనతో ద్విగుణీతం కావచ్చు రాష్ట్రంలో తలసరి ఆదాయం దీనివల్ల రు 50 — వంతున పెరగవచ్చు అయితే ప్రత్యక్షంగానైతేనేమి ఈ లాభంకంటె పరోక్షంగా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి జరగడమే సుస్థిరదీర్ఘకాలిక ప్రయోజనాన్ని సాధించగలదు

సాంకేతిక విశిష్టత

సంవత్సరానికి 20 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభమవుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భారీఫ్యాక్టరీయే కాగలదు ప్రభుత్వరంగంలో స్థాపించబడివున్న మూడు ఫ్యాక్టరీలు పది లక్షల టన్నుల కెపాసిటీతోనే ప్రారంభమైనవి భిలాయ్‌లో విస్తృతీకరించబడిన కెపాసిటీ కలుపుకొన్నప్పటికీ 20 లక్షల టన్నులకు తక్కువే విశాఖ ఫ్యాక్టరీ కెపాసిటీ ఆతర్వాత ఇంకా పెంచే అవకాశాలు కూడా వుండవచ్చు.

ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల రిపోర్టులు ఇంకా బయటకు రాకుండానే ఫ్యాక్టరీ సాంకేతిక విశిష్టతను గురించి చర్చించబూనడం తొందరపాటు కాగలదుకాని దేశంలో ఇప్పుడున్న మూడు ఫ్యాక్టరీల నిర్మాణంలో కలిగిన అనుభవాన్ని, ప్రపంచంలోని వేర్వేరు దేశాలలో ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణంలో సాంకేతికంగా కొనసాగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించబడవచ్చు. 1954 లో రూర్కెలా ఫ్యాక్టరీ స్థాపించినపుడు ఎల్. డి. కోయెర్షన్ సిస్టం ప్రవేశపెట్ట బడింది. నిర్మాణంలోవున్న బొకారో ఫ్యాక్టరీకూడా ఆ విధానాన్నే అనుసరిస్తుంది. పాతపద్ధతిలో ఒక విధానంవల్ల కష్టం పోతలో ఆలస్యం, ఖర్చు కలిసివస్తాయి. బ్లాస్ట్‌ఫర్నేస్‌ల విషయంలో జపాన్ కనిపెట్టిన విధానం ఇండియాలో ఆశించేటికి సమానమైన కెపాసిటీ యిస్తుంది.

రష్యాలో కూడా యిటువంటి అభివృద్ధి కరమైన మార్పులెన్నో జరిగాయి. కోస్తాలోని విశాఖ ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకొనే ఇంజనీర్ల సమర్థతకు శక్తి యుక్తులకు ఒక సవాల్ కాగలదు. భావికాలపు కర్మాగారంగా దానిని రూపొందించవలసివుంది.

రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు

ఫ్యాక్టరీ నిర్మాణం ఆలోచన రూపంలో వుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకోద్యోగిని నియమించింది.

స్థలానుకూల్యాన్ని గురించిన పరిశోధనలు త్వరితంగా జరిపించింది. కేంద్ర ప్రభుత్వం తరపున కావలసిన స్థలం సేకరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సహకారం ఈ ప్రాజెక్టుకేకాక యితరప్రాజెక్టుల విషయంలో కూడా ప్రయోజనకరం కాగలదు.

ప్రభుత్వరంగంలోని ఉక్కు పరిశ్రమలో 15 ఏళ్ళగా కలిగిన అనుభవం ప్రాజెక్టు ప్లానింగ్‌కు, అమలుజరపడానికి నిర్మాతలకు ఉపయోగకరంకాగలదు.

ఇందులో పనిచేసే వారికోసం, ఇతర ఉక్కు ఫ్యాక్టరీలలో వలె విడిగా కాలనీలు నిర్మించబడి వున్నప్పటికీ, అక్కడి ప్రజలకు, వారి బిడ్డలకు చదువు ఇతర సౌకర్యాలు నగరంలోని ప్రజలతోపాటే సమానంగా లభించగలవని ఆశించవచ్చు.

పారిశ్రామికంగా విశాఖ యిప్పటికే ఎక్కువ అభివృద్ధి చెందింది. ఒక షిప్‌యార్డ్, ఒక పెట్రోలు శుద్ధి కర్మాగారం, ఒక ఎరువులఫ్యాక్టరీ, ఒక హార్బరు, నౌకాస్థానం వున్నవి. పట్టణం జనాభా మూడు లక్షలు దాటింది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యిదికేంద్రం.

ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ప్రాశస్త్యం మరింత హెచ్చగలదు. దాని కీర్తిప్రతిష్ఠలు నలుగడల వ్యాపించగలవు.

నేడు భారత ప్రధాని శ్రీమతి ఇందిర ఆవిష్కరించడంతో రాష్ట్ర ప్రజల చిరంతన వాంఛితాన్ని ఆమె నెరవేర్చి నట్లవుతుంది. ఇది ఈ ప్రాంతం ప్రజల ఆశలకు ఆశయాలకు ప్రతిబింబం.

ఈ 60 అడుగుల ఎత్తుగల కట్టడం వియద్వీధిపైపు దృష్టి సారిస్తూ, ఒకపెద్ద విహంగం గగనమార్గానికి ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంది.

ఇది ఒక అవకాశానికి ప్రారంభం. దీనిని పూర్తిగా వినియోగించుకొనడమే ఆంధ్రప్రదేశ్ ప్రజల అచంచల సంకల్పం.

విశాఖ ఉక్కు ఖిల్లా... ఉజ్వల భవిష్యత్తు

రావూరు

ఎంతకాలంనుంచో ఎదురు చూస్తున్న ఉక్కుఫ్యాక్టరీకి విశాఖపట్నంలో ప్రారంభోత్సవం జరుగబోతున్న దీనాడు ప్రధాని ఇందిరా గాంధి స్వయంగా ఈ ఉత్సవం జరుప బోతున్నారు ఒక్క విశాఖకే కాదు, ఆంధ్ర దేశానికే కాదు భారత దేశానికే ఈ ఫ్యాక్టరీ గొప్ప కానుక అవుతుం దనడంలో సందేహం లేదు

ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంధ్రప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషి చెందిన ఆందోళన ఫలించినాయి ఈ నాటికి పరిశ్రమలు భారతదేశంలో ఎక్కడవున్నా, జాతీయాభివృద్ధికి తోడ్పడతాయనే సత్యం అందరు అంగీకరిస్తున్నా ప్రాంతీయమైన అభిమానాలూ, వాటినుంచి ఏర్పడే స్పర్థలు — కొంత సంచలనం కలిగించక తప్పడం లేదు_ అన్ని ప్రాంతాలకూ ''పారిశ్రామిక సమానత్వం'' అవసరమనే మాటన్ని అట్టే కొన్ని రాష్ట్రాలు పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరుపడం, వాటివల్ల ఫలితాలు దక్కకపోతే — కొంచెం పంతం ఎక్కడం అవసర మవుతుంది

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వెనుక కొంత చరిత్ర ఉంది ఆంధ్రులు తమకు అన్యాయం జరుగుతుం దేమోనన్న సంశయంతో ఆవేదన చెందవలసిన అవసరం కూడా ఏర్పడింది

మూడవ పంచవర్ష ప్రణాళిక ఉక్కుఫ్యాక్టరీలు

రెండు మూడవ పంచవర్ష ప్రణాళికల కాలంలో భిలాయ్, దుర్గాపూర్, రూర్కెలాలలో ఉక్కు ఫ్యాక్టరీలు స్థాపించడం జరిగింది. నాల్గవ ప్రణాళికా కాలంలో బొకారో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రాన్ని కోరడం, ప్రజలు విజ్ఞప్తులు చేయడం జరుగుతూ వచ్చింది. అప్పటినుంచి మూడవ ప్రణాళికా కాలం దాటిపోయింది నాల్గవ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరుగుతుందని అప్పటి ఉక్కు మంత్రి శ్రీ సి సుబ్రహ్మణ్యం హామీ యిచ్చారు అక్కడితో కొంత తృప్తి కలిగింది . ఒక ఆశాకిరణం తొంగి చూచింది

దక్షిణ మండలంలో పారిశ్రామికాభివృద్ధికి — అనే సూత్రం క్రింద కేంద్ర ప్రభుత్వం కొంతపరిశీలన ప్రారంభించింది నిపుణుల సంఘాన్ని దీనికిగాను ఏర్పాటు చేసింది వీటిలో దస్తూర్ ఎండ్ కంపెనీ, హిందూస్థాన్ స్టీల్సులిమిటెడ్ మొదలైనవి వున్నాయి. వీరిని సేలం, హాస్పేట, విశాఖపట్నం — ప్రాంతాలు పరిశీలించి ఒక నివేదిక అందజెయ్య మన్నారు.

వీరు అందించిన నివేదికలో — హాస్పేట విశాఖపట్నాలకు పోటీ వచ్చింది దీనివల్ల ఆంధ్రుల ఉత్సాహం కొంతవరకు చల్లబడింది

నిపుణుల నివేదికలు... ప్రజల ఆవేదనలు

ప్రభుత్వం నివేదికలతో కాలక్షేపం చెయ్యడానికి అలవాటు పడివుంటుంది సామాన్యంగా ప్రజల ఆవేదన విషయం ఆలోచించకుండా నివేదికలమాట చెప్పి సంతృప్తి పరచాలని చూస్తూ ఉంటుంది ఫ్యాక్టరీ విషయంలో—టెక్నికల్ విషయాలు చర్చించడానికి ఆర్థికపరిస్థితులు అవగాహన చేసుకోవడానికి, అమెరికా నుంచి ఒక కమిటీని పిలిపించింది ఈ కన్సార్టియం ఎంతో పరిశీలన చేసి, 1965 లో నివేదిక అందజేసింది

పైన చెప్పిన నాలుగు పట్టణాలలో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్యాక్టరీ నిర్మాణానికి చోట్లు నిర్ణయించాయి కాని, నిపుణుల సంఘం వాటిలో దేన్నీ నిర్ణయించకుండా వేరు వేరు స్థలాల్ని ఎన్నుకుంది దానితో రాష్ట్రప్రభుత్వాల చర్యలు త్రోసిరాజయి పోయాయి.

నిపుణులు ఎన్నో వివరాలు కోరారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. వాటిని తిరుగతోడారు. అంతెల్లి కుప్పబోశారు. కొలిచి వేరు వేరుగా గుమ్మరించారు. ఏవో సందేహాలు వారిని పట్టుకున్నాయి .. వాటి విషయంలో ప్రశ్నలు వేశారు .. ఢిల్లీకి చేరిన తర్వాత తిరిగి మళ్లీ పరిశీలన ప్రారంభించారు ఇష్టపడిన విషయాలకు టిక్కు పెట్టారు .. ఇష్టపడనివాటికి ఇంటూ కొట్టేశారు

అయితే, వీరి చర్యల్లో సందేహించ వలసిన అవసర మేమీ ఉండదు ఫ్యాక్టరీ నిర్మాణానికి అంతులేని సొమ్ము కుమ్మరించాలి ఈ నిపుణుల సూచనలకు సంబంధించిన సంస్థలు ఎంతో ధనం గుమ్మరించాలి వాటాదార్ల లాభం కూడా కనుక అంత పరిశీలన జరుపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. .

అయితే, కొంత జాగు [illegible] తప్పలేదు ఆ సమయంలో ఆ యా రాష్ట్రాలలో కొంత సంశయం, [illegible] తప్పలేదు. కమిటీవారు ఏ ప్రాంతాన్ని ఆమోదించి నివేదిక [illegible] తెలియదు నిపుణుల సంఘం [illegible] పరిశీలన చేస్తుండగా, [illegible] కి అంతకన్నా అవకాశం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమరూపంలో ఆందోళన

అలాటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో శ్రీ తెన్నేటి విశ్వనాధంగారి అధ్యక్షత క్రింద అఖిలపక్ష సంఘం ఒకటి ఏర్పడింది ఫ్యాక్టరీ హాస్పేటలో స్థాపించబడుతుం దనేవార్త విని ఈ సంఘం తీవ్రంగా తమ భావాన్ని వెల్లడించింది. విశాఖపట్నంలోనే నెలకొల్పవలసిన అవసరాన్ని గురించి ఉద్ఘాటించింది

ఒక్క రాజధానిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్రతరమైన ఆందోళన బయలుదేరింది అనేక ప్రాంతాలలో బహిరంగ సభలు జరిపి, తమ వైరాగ్యాన్ని ప్రకటించారు ప్రజలు. అనేక తీర్మానాలు చేశారు. ప్రధానికి వేలకు, వేల తంతులు పంపారు. అనేక మంది కేంద్ర వైఖరికి నిరసనగా ప్రదర్శనలు జరిపారు. అది ఒక గొప్ప

(మిగతా 8వ కాలంలో)

(8వ కాలం తరువాయి)

సంచలనంగా రూపొందింది. ఉక్కులా, దీక్షలా ఎక్కువైనాయి

ఈ సందర్భంలో ప్రభుత్వం మాత్రం పూరుకుందా? శాసనసభలో ఎన్నిసార్లో ఈ విషయం చర్చకు వచ్చింది నాల్గవ పంచవర్ష ప్రణాళిక చర్చకు వచ్చినప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ విషయం చాలా తీవ్రమైన చర్చ జరిగింది. అన్ని పక్షాలకూ చెందిన వారూ రాష్ట్ర అభివృద్ధికి చెందిన ఈ ఫ్యాక్టరీ స్థాపన విషయంలో ఒక్కగొంతుతో పలకడంలో ఆశ్చర్య మేముంది ?

ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ లభించక పోవడం గొప్ప లోపమని భావించారు. కేంద్రంతో జాతీయాభివృద్ధి సంఘంతో ఆంధ్రుల కోర్కెలు తెలియ పరిచారు పారిశ్రామికంగా రాష్ట్రానికి జరుగుతున్న న్యాయాన్ని పేర్కొన్నారు తమ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ రావాలనేది కేవలం అర్థంలేని ప్రాంతీయాభిమానం కాదు అందులో ఎంతో న్యాయం వుంది

1 మొదటి మూడు ప్రణాళికల కాలంలో ఆంధ్రరాష్ట్రానికి ఏలాటి పారిశ్రామికాభివృద్ధి జరుగ లేదు పారిశ్రామిక సమానత్వానికి ఇది ఎంతో భంగపాటు.

2 నాల్గవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఇంతవరకు జరిగిన లోపాన్ని సరిదిద్దవలసిన బాధ్యత వుంది కేంద్రానికి ఆలా చేయాలంటే దేశంలో ఆ ప్రణాళికా కాలంలో నెలకొల్ప దలచిన పరిశ్రమల్లో మూటికి సరి వంతులు ఆంధ్ర ప్రదేశ్‌లో స్థాపించ వలసి వుంది

3 విశాఖలో ఉక్కుఫ్యాక్టరీనిర్మాణానికి అవసరమైన ముడి సరుకులు, ఇతర వసతులు — వాటితోపాటు ఎగుమతికి తగిన రేవు వున్నాయి కనుక సంకోచించ వలసిన అవసరం ఏంతమాత్రం వుండదు

4 బైలదిల్లా ముడి ఇనుమును విశాఖపట్నానికి ముఖ్యంగా చేరవేసేందుకు గాను రైలుమార్గం ఏర్పాటు చేయబడింది జపాను వగైరా దేశాలకు ముడి ఇనుము ఎగుమతి కొనసాగుతుంది

5 ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంలో ప్రజలకు చాలా మందికి జీవనోపాధి కల్పించే అవకాశం ఈ ఫ్యాక్టరీ వల్ల ఏర్పడుతుంది ఆ విధంగా కరువును దూరంగా పారద్రోలే అవకాశం లభిస్తుంది.

అన్ని విధాలుగా యోగ్యత సంపాదించిన ఆంధ్రప్రదేశ్ తన కోర్కెను గట్టిగా వెలిబుచ్చడానికి ప్రయత్నించడంలో న్యాయం ఏమి వుంటుంది ? ముఖ్యమంత్రి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తీసుకున్న శ్రద్ధవల్ల ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కొంత అవకాశం ఏర్పడింది ఒక్కటిగా నిర్మించ దలచిన సంస్థను మూడుగా చేసి, మూడు రాష్ట్రాలను సంతృప్తి పరచింది కేంద్ర ప్రభుత్వం. అది కొంత గుడ్డిలో మెల్ల వది

అంతలాటదికీ, ఆందోళనకూ కారణమైన ఫ్యాక్టరీ శంకుస్థాపన ఈనాడు ఇందిరాగాంధి జరుప బోతోంది ఇది ఎంతో గర్వించ తగిన విషయం ఇంతవరకు ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి రాబడి చాల తక్కువ దీన్ని పెంచడానికి పారిశ్రామిక తంగాభివృద్ధి ఒక్కటే మార్గం.



సింహాచలక్షేత్రం

యాత్రికుని సుందరస్వప్నం విశాఖపట్నం

సుందరమైన ప్రకృతి సంపదతోనూ, మనోహరమైన సముద్రతీరంతోనూ, ఆరోగ్యకరమైన వాతావరణంతోనూ విరాజిల్లు విశాఖపట్నాన్ని ''భారతదేశపు బ్రైటన్'' —అని పిలుస్తూ వుంటారు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధానమైన వినోద యాత్రా కేంద్రాలలో ఒకటి

దేశంలోని స్వాభావికమైన రేవు పట్టణం ఇదే నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ నెలకొని వుండటంతో విశాఖపట్నానికి ప్రత్యేకత వచ్చింది

పారిశ్రామిక సంస్థలు అనేకం — ఎరువుల ఫ్యాక్టరీ, కాల్టెక్సు నూనె శుద్ధి కర్మాగారం, భారత్ హెవీ ప్లేట్సు అండ్ వెసెల్సు, తదితర ప్రధాన పరిశ్రమలు ఇక్కడ వుండటంచేత విశాఖపట్నం ప్రాముఖ్యత మరింతగా పెరిగింది

విశాఖపట్నంలోఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయినట్లయితే ''భారత పారిశ్రామిక విప్లవంలో కోస్తా తీరం రేవు పట్టణం అయిన విశాఖపట్నానికి కూడా ప్రధాన స్థానం రాగలదు

పేరు

పొద్దుల కాలపు ఒక రాకుమార్తె అయిన విశాఖ, క్రీ పూ 2000 నాడు ఇక్కడ నివసించడంచేత ఈ పట్టణాన్ని ఆమెపేరతో పిలిచేవారని చెప్పబడుతున్నది

ఆంధ్ర వంశపు రాజు లొకరు 'వైశాఖ' దేవత పేరుతో ఇక్కడ ఒక దేవాలయం నిర్మించినట్లు మరొక ప్రసిద్ధ గాథ వున్నది వేంగిరాజులు, గంగ, శాతవాహనులు, చోళులు, కుతుబ్‌షాహీలు, నిజాం వంశపు నవాబులు, బ్రిటిష్‌వారు ఇక్కడ పాలన చేశారు.

గోల్కొండ పాలకుల కాలంలోనే డచ్చి, ఇంగ్లీషు, ఫ్రెంచి వ్యాపారస్థులు [illegible] లోని కోస్తాతీరంలో తమ వాణిజ్య స్థావరాలను నెలకొల్పారు

నిజాంకాలంలో ఈ ప్రాంతం ఇంగ్లీషు వారి చేతుల్లోకి వెళ్లింది ఆంధ్ర బెబ్బులి — విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు నాయకత్వాన ఈ జిల్లా ప్రజలు బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు జరిపారని చరిత్ర గర్వంగా చాటి చెప్పుతున్నది

జిల్లాలో యాత్రాకేంద్రాలు

జిల్లాలోని యాత్రా కేంద్రాలలో— డాల్ఫిన్సు నోస్, లైట్‌హౌస్, [illegible], సింహాచలం దేవాలయం, అరకు లోయ, భీమునిపట్నం చెప్పుకోదగినవి

అద్భుతమైన సముద్రతీర దృశ్యం, పట్టణ దృశ్యం 457 మీటర్ల ఎత్తుగల డాల్ఫిన్సునోస్ నుంచి కానవస్తాయి. 7 మిలియన్ల కొవ్వొత్తుల కాంతినిచ్చే లైట్‌హౌస్ 40 మైళ్ల దూరానికికూడా కనిపిస్తూ వుంటుంది ఇది ప్రపంచంలో గల కాంతివంతమైన లైట్‌హౌస్‌లలో ఒకటి సముద్రస్నానం చేయుగోరేవారికి లాసన్సు బే ఎంతో ఆనందం కలుగజేస్తుంది

భీమునిపట్నం

విశాఖపట్నం వచ్చినవారు భీమునిపట్నం తప్పక చూడవలసిందే — సముద్రతీరంలోని దాని సౌందర్యానికి మరేదీ దీటురాదు దేశంలోని సముద్ర తీర ఆరోగ్య కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చును

విశాఖకు 10 కి మీ దూరంలో ఉత్తరాన సింహాచలం సముద్ర మట్టానికి 800 అడుగులు ఎత్తున విలసిల్లుతున్నది. అక్కడ వరాహ నరసింహస్వామి దేవాలయం వున్నది. అక్కడ కొన్ని [illegible] సంపద, వాస్తు సంపద కానవస్తాయి.

అరకులోయ

ఎంతో ఉత్సాహం, ఉత్తేజం కలిగించే అరకు లోయ సముద్రమట్టానికి 3,300 అడుగులు ఎత్తున విశాఖపట్నానికి 130కి. దూరంలో వున్నది యాత్రికులకు అక్కడి సౌందర్యం తిలకించడంతో పాటుగా గిరిజనుల జీవన పరిస్థితులు, సంస్కృతి తెలుసుకోడానికి వీలున్నది రంగు రంగుల దుస్తులతో గిరిజనుల నృత్యాలు అదనపు ఆకర్షణ.

మన్యపురాయికి ప్రత్యేకతగల బర్రా గృహాలు తప్పక చూడవలసినవి

యాత్రికులను విశేషంగా ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ వినోద యాత్రా శాఖ వినోదయాత్రా స్థలాలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు గైకొంటున్నది అక్కడ ఆధునిక సౌకర్యాలను కలుగచేస్తున్నది

ఈ ప్రాంతంలో పర్యటించగోరే యాత్రికులకు తగిన సమాచారం అందివ్వడానికి ''ప్రాంతీయ టూరిస్టు సమాచార కేంద్రం'' ప్రారంభించారు సింహాచలంలో ''టూరిస్టు రెస్టుహౌస్''నిర్మించారు అరకులోయకూడా టూరిస్టుహౌస్ నిర్మించేప్రతిపాదనలు పరిశీలనలోవున్నాయి.

సముద్ర స్నానం చేయగోరే వారికి అన్ని సౌకర్యాలు కలుగచేయడానికి కూడా తీవ్రంగా యోచన జరుగుతున్నది వినోద యాత్రాశాఖ వారి 'డీలక్సు మిని బస్సు' రోజూ విశాఖపట్నంలోనూ, ఆదివారాల్లో అరకులోయకు నడుపుతున్నారు

200 ల సంవత్సరాల క్రిందట విశాఖపట్నం కొన్ని వందలమంది నివసించే జెస్తుల పల్లెగా వుండేది ఇపుడు 2 లక్షలు పైగా జనాభాగల నగరం ఇంకా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధికి రాగల వనరులు ఇక్కడ వున్నాయి అందుకేకాబోలు ఈ పట్టణాన్ని ఎవరో ''టవున్ ఆఫ్ డెస్టినీ'' అని వర్ణించారు దేశంలో ఆర్థిక సంపద పెరిగి స్వయం సమృద్ధిని సాధించడానికి విశాఖపట్నం ప్రధాన పాత్రను నిర్వహించగలదు.

భారత పారిశ్రామిక వర్ధపటంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రపీఠం

-ముఖ్యమంత్రి సందేశం

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిచట ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభ్యుదయ క్షేత్ర యాత్రలో ఒక మహోజ్జ్వల ఘట్టం ఇది ఆంధ్రుల చిరకాల వాంఛా ఫలం. ఈ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర బిందువుగా చేసుకుని తమ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు ఒక దాని వెంట ఒకటిగా నెలకొల్పబడగలవని ఆంధ్రులెల్లరూ ఆశిస్తున్నారు

''ఇచట నెలకొల్పబడుతున్న ఉక్కు ఫ్యాక్టరీ, రామగుండంలోని రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీ హైదరాబాద్‌లోని హిందుస్థాన్ కేబుల్ ఫ్యాక్టరీ, కొత్తగూడెంలోని దుక్క ఇనుము ఫ్యాక్టరీ, కోస్తా, రాయలసీమ జిల్లాలలోని టైర్లు, నైలాన్ ఫ్యాక్టరీలు—యివన్నీ కలసి ఆంధ్ర దేశంలో పారిశ్రామిక శకావిర్భావానికి ఉపక్రమణికలు పలకడం తథ్యం

''ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన ఖనిజ సంపద వున్నది భూమికి లోటు లేదు విద్యుచ్ఛక్తికి కొరత లేదు జలసంపద మాట చెప్పనక్కర లేదు విస్తారమైన బొగ్గు వనరులు కలవు ఇచట కేంద్రీకృతస్థితి పరమ హృదయంగమమైనది విశాఖపట్నంలో చక్కని నౌకాశ్రయం వుంది త్వరలో యిచటనే 'ఔటర్ హార్బర్' సైతం నెలకొల్పబడుచున్నది కొత్తగూడెం, రామగుండం ప్రాంతం, హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలు, అపారమైన వ్యావసాయిక ఉత్పత్తి విస్తరణావకాశాలు గల నాగార్జునసాగర్ ప్రాజెక్టు యివన్నీ చేరి ఈ ప్రాంతాన్ని ప్రథమ శ్రేణి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడం తథ్యం

ఇటీవలి కొన్నేళ్ల వరకు ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా కేంద్ర పెట్టుబడి దాదాపు పూజ్యమనియే చెప్పాలి. హెవీ ఎలక్ట్రికల్స్, సింథెటిక్ డ్రగ్స్ ఫ్యాక్టరీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్‌వంటి భారీ పరిశ్రమలను యిచటనే స్థాపించడంవల్ల పూర్వపు పరిస్థితి చాల వరకు మారింది.

''ఆంధ్రప్రదేశ్ రాజకీయ శాంతి సుస్థిరతలకు కాణాచి. పారిశ్రామిక వృద్ధికి సదుపాయాలు యిచట అపారంగా లభిస్తాయి కష్టించి పనిచేయు శ్రామిక జనశక్తికి ఈ ప్రాంతం ఆట పట్టు ఎగుమతికి విస్తారమైన అవకాశాలున్నవి ఇన్ని వనరులు ఒక చోట సమకూరియున్న ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అనతి దూర భవిష్యత్తులో మరిన్ని కేంద్ర పరిశ్రమలను యిచటకు రాబట్టగలదనడంలో నాకెట్టి సంశయమూ లేదు.

''ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యిచట పరిశ్రమలను నెలకొల్పదలచిన వారికి ఎన్ని విధాలుగానో ప్రోత్సహిస్తున్నది. ఈ దేశంలో అన్ని ప్రాంతాల పారిశ్రామికులను ఈ రాష్ట్రం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నది ఆంధ్రులలో ఉత్తర, దక్షిణ భారత విభేదాలకు తావులేదు. ఇది ఉత్తర దక్షిణ భారతీయులను కలుపు సేతువు. [illegible] ఉత్తరాదులు, యిటు దాక్షిణాత్యులు కూడ ఆంధ్రప్రదేశ్‌ను స్వగృహంగానే భావిస్తారు ఈ విశాల దేశంలోని వివిధ ప్రాంతాలలోని పారిశ్రామికులుఆంధ్రప్రదేశ్‌చే ఆకర్షింపబడి, యిచట భారీ పరిశ్రమలను స్థాపించి తద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాత్రమే కాక యావద్భారత అభివృద్ధికి దోహదం చేయుగలరనడంలో నా కెట్టి సంశయమూ లేదు.''

ఒరిస్సా స్వతంత్రపార్టీ వైఖరిలో మార్పు

ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటుకై తనను ఆహ్వానించాలని గవర్నర్‌కు శ్రీ సింగ్‌దేవ్ అభ్యర్థన

భువనేశ్వర్, జనవరి 19: స్వతంత్రపార్టీ నాయకుడు ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ నేటి ఉదయం రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకుని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుపై తనను ఆహ్వానించ వలసిందిగా కోరారు.

అసెంబ్లీలో ఏకైక పెద్దపార్టీ నాయకునిగా తనను మంత్రివర్గం ఏర్పాటుకు ఆహ్వానించాలని శ్రీ సింగ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌తో 20 నిముషాలసేపు చర్చలు జరిపిన పిమ్మట, శ్రీ సింగ్‌దేవ్ పత్రికల వారితో మాట్లాడుతూ, లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిపించే అవకాశాలు గురించి గవర్నర్ ఏమీ తనతో చెప్పలేదని వివరించారు.

"ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలించే పక్షంలో మంత్రివర్గం ఏర్పాటుకై నన్ను ఆహ్వానించాలని నేను గవర్నరుకు విజ్ఞప్తి చేశాను" అని శ్రీ సింగ్‌దేవ్ వెల్లడించారు.

శ్రీ సింగ్‌దేవ్ రాజభవన్‌కు రాకపూర్వం కేంద్ర వ్యాయామశాఖ సహాయ మంత్రి శ్రీ జగన్నాథరావు రాష్ట్ర గవర్నరును కలుసుకున్నారు.

శ్రీ సింగ్‌దేవ్ గవర్నరుతో చర్చలు జరిపి, రాజభవన్ నుండి బయటకు రాగానే మాజీ ముఖ్యమంత్రి శ్రీ సురేంద్రనాథ్ పట్నాయక్ (పాత కాంగ్రెసు కార్యదర్శి), రాష్ట్ర గవర్నరును కలుసుకుని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు గురించి ఆయనతో చర్చలు జరిపారు.

తన రాజీనామాను ఆమోదించి, ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా వ్యవహరించ వలసిందిగా గవర్నర్ కోరినందువల్ల ఉత్పన్నమైన రాజ్యాంగ సంక్షోభం గురించి తాను గవర్నరు దృష్టికి తెచ్చినట్లు శ్రీ సింగ్‌దేవ్ తెలిపారు.

ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశం విషయమై పరిశీలించ వలసిందిగా గవర్నర్ తనను కోరినట్లు శ్రీ సింగ్‌దేవ్ తెలియజేశారు.

ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ ఆహ్వానించే పక్షంలో ఏ ఏ పార్టీలు మిమ్ములను సమర్థించ నున్నవని పత్రికలవారు ప్రశ్నించగా, శ్రీ సింగ్‌దేవ్ వాటికి సూటిగా సమాధాన మివ్వలేదు.

అయితే, శ్రీ బిజూ పట్నాయక్ నాయకత్వంలోని ఉత్కళ కాంగ్రెసుతో ప్రస్తుతం తమ పార్టీ చర్చలు జరుపుతున్నదని, ఇంతవరకు ఎట్టి అంగీకారం కుదరలేదని శ్రీ సింగ్‌దేవ్ తెలియజేశారు.

మద్రాసులో కాంగ్రెస్‌కు ప్రధాని సలహా

(1వ పేజీ తరువాయి)

ఇందిరా గాంధి తాను తమిళనాడులో జోక్యం కలిగించుకోలేదని స్పష్టం చేశారు. "ఇక్కడి వారు వారి వ్యవహారాలను స్వయంగా దిద్దుకోగలరు" — అన్నా రామె.

ఆనందోత్సాహాలు నిండిన పర్యటన

ప్రస్తుత తన ఎన్నికల పర్యటన ఆనందోత్సాహాలతో నిండిన పర్యటన—అని ప్రధాని అభివర్ణించారు.

మద్రాసులో ఘనస్వాగతం

శ్రీమతి ఇందిరాగాంధి విజయవాడ నుంచి ఐ.ఎ.ఎఫ్ విమానంలో సాయంత్రం 5—40 గంటలకు ఇక్కడికి వచ్చారు.

విమానం దిగగానే తమిళనాడు గవర్నర్ సర్దార్ ఉజ్జల్‌సింగ్, ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి, ఆయన సహచరమంత్రులు ప్రధానికి పూలమాలలు వేసి ఘన స్వాగతం ఇచ్చారు.

కాంగ్రెస్ వలంటీర్లు గౌరవ వందనం సమర్పించారు.

విమానాశ్రయం వద్ద హాజరైన వారిలో కేంద్ర మంత్రి శ్రీ కె. వి. రఘునాథరెడ్డి, తమిళనాడు కొత్త కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ స్వామినాథన్, శ్రీ సి. సుబ్రహ్మణ్యం ముఖ్యులుగా వున్నారు.

ప్రధాని విమానాశ్రయం నుండి గవర్నర్‌తో కలిసి, టాపులేని కారులో రాజభవన్‌కు వెళ్లారు.

రేపే బీహార్ పర్యటన

పాట్నా, జనవరి 19: అధికార కాంగ్రెస్ తరఫున బీహార్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి జనవరి 21 న విమానంలో భువనేశ్వర్ నుంచి ముజఫర్‌పూర్ చేరుకుంటారు. ముజఫర్‌పూర్‌లోను, చాప్రా జిల్లాలోని సాదియాలోను ఎన్నికల సభలలో ప్రసంగించిన పిదప, ప్రధాని అదేరోజు మధ్యాహ్నం 1 గంటకు పాట్నాకు బయలుదేరి వెడతారు. ఆ సాయంత్రమే ప్రధాని ఉత్తర ప్రదేశ్ వెడతారు.

గ్రహబలం

21-1-71 గురువారం

పుష్యబహుళ నవమి ఉదయం గం. 1—48, విశాఖ రాత్రి 12—54, కుంభాయనం, శూలోజ నగలు 8—50 తరువాత వర్జ్యం—దుర్ముహూర్తములు గమనించి ప్రయాణములు, ఇండ్లు మారుట, నూతన వృత్తి స్వీకారము చేయవచ్చును

మేషం: కుటుంబ సమస్యలు భారంగా వుంటాయి. ఆడంబరాలకు, అపవ్యయాలకు ఖర్చులధికంగా చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త సూచన, గుప్తమార్గాలలో ధనాదాయం సంభవం.

వృషభం: కళత్రారోగ్యం బాగుండదు. స్త్రీలతో పరువుకు లోనవుతారు. శత్రు రోగ ఋణాలకై ధనవ్యయం చేస్తారు. తీరని కోరికలతో వ్యధచెందుతారు. వృత్తిలో అనుకూలత సంభవం.

మిథునం: కుటుంబ సమస్యలు, శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం, వృత్తి వ్యాపారాలలో పోటీ, వ్యయప్రయాసలతో కూడిన కార్యక్రమాలు ఉన్నా ఆదాయానికి లోటుండదు. ప్రయత్నాలు చెడవు.

కర్కాటకం: రాజయోగకరమయిన రోజు. వృత్తి ఉద్యోగాభివృద్ధి, యత్నకార్యసిద్ధి, సంఘంలో కీర్తిప్రతిష్ఠల వ్యాప్తి, శుభ పుణ్యకార్యాచరణ విలాస జీవనం సంభవం.

సింహం: అనుకూలమయిన రోజు. ప్రయత్న సాఫల్యం. వృత్తిలోను స్త్రీలాభ్యుదయాలుగాను ఆదాయం, బంధుమిత్రులతో విందు వినోదాలు విద్యావైజ్ఞానిక వ్యాసంగం సంభవము.

కన్య: గృహసమస్యలు. బంధుమిత్రుల భారం వుండవచ్చు. విందు విలాసాలు సాహస కార్యజయం, వృత్తిలో ఆదాయం, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం సంభవం.

తుల: గృహసమస్యలుంటాయి. వాగ్వాదాలతో మిత్రులను, బంధువులను ఎదుర్కొంటారు. అధిక ఆహార విహారాలు. అజీర్ణ సంబంధమయిన బాధలు సంభవం.

వృశ్చికం: కుటుంబంలో కొన్ని సమస్యలు శత్రురోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం, ఆడంబర వ్యయం వున్నా విందు విలాసాలుకూడా తప్పవు. పట్టుదలతో కార్యాలు సాధిస్తారు.

ధనుస్సు: వ్యయప్రయాసలతో కూడిన కార్యక్రమాలు శ్రమసహవాసంతో కూడిన వృత్తి ఉద్యోగాలు గృహసమస్యలు వుంటాయి. కొందరు యాత్రలవంటి ప్రయాణాలు చేస్తారు.

మకరం: అనుకూలమయిన రోజు వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా వుంటాయి సంఘంలో గౌరవ కీర్తులు వ్యాపిస్తాయి. బంధుమిత్రులతో విద్యా వైజ్ఞానిక వ్యాసంగంతో కాలం గడుపుతారు.

కుంభం: అనుకూలమయిన రోజు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, సంఘంలో గౌరవ సమ్మానాలు, విద్యా వ్యాసంగం సంభవం.

మీనం: కుటుంబ సమస్యలు భారంగావున్నా అధిక ఆదాయం వృత్తిలో లభిస్తుంది. శుభ పుణ్యకార్యాలాచరిస్తారు. ప్రయాణ సూచన.

ఎన్నికల ప్రచారోద్ధతిలో క్షణం తీరికలేని ప్రధాని

కోయంబత్తూరు, జనవరి 19: లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఉధృత స్థాయిలో పార్టీ ప్రచారం సాగిస్తున్న ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి ప్రస్తుతం క్షణం తీరికలేకుండా వుంది. బహిరంగ సభలో ప్రసంగించి పిమ్మట, సాయంత్రం భోజనానంతరం ప్రధాని పార్టీ అభ్యర్థుల సెలక్షన్‌పైన రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

నిన్న మధ్యాహ్నం ఆమె త్రివేండ్రంలో రాజభవన్ చేరుకోగానే కేరళ ముఖ్యమంత్రి శ్రీ సి. అచ్యుతమీనన్ ఆమెను కలుసుకొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు శ్రీ కె. కె. విశ్వనాథం, కరుణాకరన్ ప్రభృతులు ఆమెతో చర్చలు జరిపారు.

కోయంబత్తూరులో నిన్నరాత్రి తమిళనాడు పి. సి. సి. (కొత్త కాంగ్రెస్) నాయకులు శ్రీ సి. సుబ్రహ్మణ్యం శ్రీ స్వామినాథన్‌లు ప్రధానిని కలుసుకొని చర్చలు జరిపారు. అర్ధరాత్రి వేళకూడా ప్రధాని బొంబాయిలోనూ, అహమ్మదాబాద్‌లోను పార్టీ నాయకులను కలుసుకుని చర్చలు జరిపారు.

నిన్నరాత్రి ప్రధాని భోజనానంతరం కోయంబత్తూరు పారిశ్రామికవేత్త గృహంలో పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

'నన్రి వణక్కం'

తమిళంలో వీడ్కోలు చెప్పి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి ఎదుట ప్రజలకు నిన్న విస్మయానందాలు కల్గించారు.

ఆమె బహిరంగసభలో ఆంగ్లంలో మాట్లాడుతూ వుంటే, ప్రసంగం తమిళంలోకి అనువదించబడింది.

ప్రసంగం చివర ఆమె అక్కనుండి శ్రోతల్ని ఉద్దేశించి "నన్రి వణక్కం" (మీకు నా కృతజ్ఞతలు, గుడ్‌బై) అని అనగానే ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.

డేనిష్ మహిళతో చిన్ననాటి స్మృతులు

నీలగిరులలో బహిరంగసభలో ప్రసంగించడానికి వచ్చిన శ్రీమతి ఇందిరా గాంధికి మొట్ట మొదటగా డేనిష్ మహిళ మిస్ అన్నా ఒర్నహోల్డ్ (88)ఆమెకు స్వాగతం ఇచ్చారు.

మిస్ ఒర్నహోల్డ్ చిన్నతనం నుండి ప్రధానిని ఎరుగుదురు. మోతీలాల్ నెహ్రూ బతికున్న రోజులలో ఆమె నెహ్రూ కుటుంబంలో ఉద్యోగినిగా వుండేది.

మిస్ ఒర్నహోల్డ్ అనురాగ, వాత్సల్యాలతో ప్రధానిని ముద్దు పెట్టుకొన్నారు. ఆరోగ్యాన్ని గూర్చి అడుగుతూ ఆరా తీసింది.

ఈ సంఘటనవల్ల భావోద్వేగంతో కదిలిపోయిన శ్రీమతి ఇందిరా గాంధి ఆ డేనిష్ మహిళతో చిన్ననాడు గడిపిన రోజుల్ని, జ్ఞాపకాలను ఒకసారి స్మరణకు తెచ్చుకొన్నారు.

తలదాచుకొనడానికి ఇల్లులేని మురార్జీ

సూరత్, జనవరి 19: తనకు చిల్లి గవ్వ ఆస్తి లేదని, కనీసం తల దాచుకోవడానికి ఇల్లుకూడా లేదని పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ మురార్జీ దేశాయ్ నిన్న ఇక్కడ వెల్లడించారు.

తనకున్న ఆస్తి నవజీవన్ గుజరాత్ విద్యా పీఠానికి చెందేటట్లు వీలునామా వ్రాసినట్లు ఆయన నిన్న ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

"నాలాగానే నా కుమారుడు కూడా నిరాడంబర జీవితం గడపాలని నేను ఆశించాను. అయితే, నా కుమారునిపై వచ్చిన ఆరోపణ లన్నీ పూర్తిగా నిరాధారాలు అని నిరూపితమైంది" అని కూడా శ్రీ మురార్జీ చెప్పారు.

రాజమండ్రి సభలో ప్రధాని ఉద్బోధ

(1వ పేజీ తరువాయి)

చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి వందన సమర్పణ చేశారు.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేటి ఉదయం గం. 10—10 నిముషాలకు ఇక్కడి విమానాశ్రయంలో దిగగానే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, తదితర రాష్ట్ర మంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, పుర ప్రముఖులు పలువురు ఆమెకు ఘనమైన స్వాగతం ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అక్కడ మంత్రులను, శాసనసభ్యులను స్థానిక కాంగ్రెసు నాయకులను ప్రధానమంత్రికి పరిచయం చేశారు.

విమానాశ్రయంలో ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి స్వాగత మిచ్చినవారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, కేంద్రమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఉండవల్లి సత్యనారాయణమూర్తి, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు, కాకినాడ నియోజకవర్గ కాంగ్రెసు అభ్యర్థి శ్రీ ఎం. ఆర్. సంజీవరావు, జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ ఎస్. బి. పి. బి. కె. సత్యనారాయణరావు, రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు, శ్రీ పాలాటి అప్పారావు, శ్రీ ఎ. సి. వై. రెడ్డి, శ్రీ మేడూరి సత్యనారాయణ ప్రభృతులు వున్నారు. వీరందరూ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధికి ఘనమైన స్వాగత మిచ్చి, పెద్ద పెద్ద పూల దండలు వేశారు.

నేటి తెల్లవారుఝామున గం. 4—30 నిముషాలనుండి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని చూడడానికి అశేష ప్రజానీకం బారులు తీరి లక్షల మంది వచ్చారు. పట్టణంలోను, పరిసర ప్రాంతాలలోను, కాంగ్రెసు జెండాలతో అలంకరణలు చేయబడ్డాయి. జిల్లా కలెక్టరు శ్రీ ఎల్. మాలకొండయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పోలీసు బందోబస్తు చర్యలు కట్టుదిట్టంగా జరిగాయి.

జూరిచ్ సమీపాన విమాన ప్రమాదం: 30 మంది మృతి

జూరిచ్, జనవరి 19: టర్కీ రిపబ్లిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి నిన్న జూరిచ్ సమీపాన ప్రమాదానికి గురియైన కారణంగా 30 మందికిపైగా మరణించి వుంటారని తెలుస్తున్నది.

ఈ విమానం రష్యాలో నిర్మించిన ఇల్యూషిన్—18.

విమానంలో 38 మంది ప్రయాణం చేస్తున్నట్లు విమానాశ్రయం అధికారి ఒకరు చెప్పారు. ముగ్గురు ప్రమాదం నుండి బయట పడినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రప్రజల ఆశయాలు సఫలీకృతం చేయగల విశాఖ ఉక్కుఫ్యాక్టరీ

కేంద్రమంత్రి శ్రీ బి. ఆర్. భగత్ వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్టణం, జనవరి 19: విశాఖపట్టణంలో నెలకొల్పనున్న ఉక్కు కర్మాగారంవల్ల మొత్తం 1,50,000 మందికి ఉపాధి అవకాశాలు లభించగలవని కేంద్ర భారీ ఇంజనీరింగ్ శాఖమంత్రి శ్రీ బి. ఆర్. భగత్ నేటి సాయంత్రం ఇక్కడ అన్నారు.

"ఆంధ్రప్రభ ప్రతినిధి"కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ఫ్యాక్టరీ నేరుగా 20 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.

ప్రప్రథమంగా విశాఖలో 20 లక్షల టన్నుల ఉత్పాదక శక్తిగల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని, ఇదిలోగ ఇంతభారీఎత్తున ఉత్పాదక శక్తిగల ఫ్యాక్టరీ ఇదివరలో దేశంలో ఏర్పాటుకాలేదని వెల్లడించారు.

బొకారోశక్తి ప్రథమంలో 1.7 మిలియన్ టన్నులు మాత్రమే. అలాగే భిలాయ్ శక్తి 10 లక్షల టన్నులు, దుర్గాపూర్‌శక్తి 1.8 మిలియన్ టన్నులు మాత్రమే. పైన పేర్కొన్న ప్రాజెక్టులలో ఉత్తరోత్తరా ప్రతి ఒక్కదానికి 40 లక్షల టన్నులకు పెంచడం జరుగుతుంది.

నాల్గవ ప్రణాళికలో కేటాయించిన రు.110కోట్లు విశాఖ, హోస్పేట, సేలంలో ఏర్పాటయ్యే క్రొత్త ఉక్కు ఫ్యాక్టరీలపై వెచ్చించడం జరుగుతుంది. ఈ మొత్తం చాలకపోతే అదనపు నిధులను కేటాయిస్తారు.

హోస్పేట ఉక్కు ఫ్యాక్టరీకి కూడా స్థలాన్ని ఎన్నికచేశాం. అక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పని ప్రారంభం కావడం అంతా మైసూరుప్రభుత్వంపై ఆధారపడివుంటుంది.

విశాఖ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికలు 18 మాసాలలోపల పూర్తవుతాయి. త్వరలోనే ప్రాజెక్టు అధికారి, ఇతర అధికారుల నియామకం జరుగుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన పనిని సత్వరమే చేపట్టడం జరుగుతుంది.

రెండవ హార్బరు

ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినవరకు రెండవ హార్బరును ఏర్పాటుచేయడం చాలా అవసరాలతో కూడినపని అని, అయితే భవిష్యత్తులో ఇది సాధ్యంకాగలదని ఆయన అన్నారు.

'దక్షిణభారతంమొత్తం'లో విశాఖ పెద్ద పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న దని ఆయన అన్నారు.

డైరెక్టర్ ఆఫ్ పర్సనల్, చీఫ్ పర్సనల్ అధికారి రాష్ట్రానికి చెందిన వారే అయి వుండాలన్నది తమవిధానమని శ్రీ భగత్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలను ఈ ప్రాజెక్టు నెరవేర్చ గలదని కేంద్రమంత్రి అన్నారు.

మధ్యప్రదేశ్ గవర్నరుగా శ్రీ సత్యనారాయణ సిన్హా నియమితులయ్యే సూచన

భోపాల్, జనవరి 19: కేంద్రసమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా మధ్యప్రదేశ్ గవర్నర్ పదవి స్వీకరించనున్నారు.

ఆయన బహుశా మార్చిలో ఈ పదవిని స్వీకరించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శుక్లా సూచించారు.

ప్రస్తుత గవర్నర్ శ్రీ కె. సి. రెడ్డి పదవీ కాలం గత ఫిబ్రవరిలోనే ముగిసింది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించడం జరిగింది.

చిత్రజగత్తు

'ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పు! నేను పార్టీ టికెట్ తీసుకుని నామినేషన్ వెయ్యాలి'

రాయలసీమ, తెలంగాణాలలో లఘు పరిశ్రమల అభివృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 19: ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా, రాయలసీమలలోని వెనుకబడిన ప్రాంతాలు — మొత్తం 21 జిల్లాలలో లఘుపరిశ్రమల రంగంలో కేవలం యంత్రాలకోసంగాను దాదాపు రు. 6 కోట్లు పెట్టుబడిని ప్రభుత్వం ఆమోదించింది.

రాయలసీమ, తెలంగాణాలలో పరిశ్రమలు నెలకొల్పడానికిగాను 12 వేల కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో రు. 3.70 కోట్ల పెట్టుబడి గల 736 ప్రతిపాదనలు ఆమోదించబడినవి. తక్కిన ప్రతిపాదనలను గురించి జాతీయ లఘుపరిశ్రమల కార్పొరేషన్ పరిశీలిస్తున్నది.

ఆంధ్రలో ప్రచారం చేయడం ఫలితంగా యంత్రాలలో రు. 5 కోట్ల పెట్టుబడిని సాధించ వచ్చునని భావిస్తున్నారు.

విశాఖకు మంత్రుల పయనం

హైదరాబాద్, జనవరి 19: ఉప ముఖ్యమంత్రి శ్రీ జె. వి. నర్సింగరావు ఢిల్లీ నుండి ఇక్కడకు తిరిగివచ్చారు. ఆయన నేడు విశాఖపట్టణానికి బయలుదేరి వెళ్లారు.

చేనేత పరిశ్రమలమంత్రి శ్రీ ఎ. భగవంతరావు నేడు విశాఖపట్నానికి బయలుదేరివెళ్లారు.

టూరిజం మంత్రి శ్రీ రోడామిస్త్రీ, ఉపవిద్యాశాఖమంత్రి శ్రీ జి. సి. వెంకన్న, నేడు విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు.

మార్చి 1 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం

న్యూఢిల్లీ, జనవరి 19: లోక్‌సభ ఎన్నికలు మార్చి 1 న ప్రారంభమయి, మార్చి 9 న పూర్తవుతాయని నేడిక్కడ ప్రకటించిన ఎన్నికల కార్యక్రమంలో పేర్కొన్నారు.

అండమాన్, నికోబార్, లక్కదీవి, మినికాయ్, అమిన్ దీవులలో మాత్రం మార్చి మొదటి తేదీననే పోలింగు పూర్తవుతుంది.

అస్సాం, గుజరాత్, జమ్ము, కాశ్మీర్, మధ్యప్రదేశ్, గోవా, పాండిచ్చేరిలలో మార్చి 4 వ తేదీకి పోలింగ్ పూర్తయిపోతుంది.

పశ్చిమ బెంగాల్‌లో మార్చి 9 న ఎన్నికలు జరుగుతాయి. ఒక్క బెంగాల్‌లో తప్ప, మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ మార్చి 9 వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది. బెంగాల్‌లో మార్చి 10 న ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది.

ప్రెసిడెంట్ పోడ్‌గార్నీ మాస్కో పయనం

కయిరో, జనవరి 19: సోవియట్ అధ్యక్షుడు శ్రీ నికొలాయ్ పోడ్‌గార్నీ 6 రోజుల పాటు ఈజిప్ట్‌లో పర్యటన ముగించుకుని నేడు మాస్కో వెళ్లారు.

ఏలూరులో ప్రధానికి స్వాగతం

ఏలూరు, జనవరి 19: శ్రీమతి ఇందిరా గాంధి ఏలూరు రాగానే బహిరంగసభా వేదిక వద్ద రాష్ట్ర మంత్రి శ్రీ దాసరి పెరుమాళ్ళు, పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీయుతులు అల్లూరి బాపినీడు (పరిషత్ చైర్మన్) శాసనసభ్యులు చింతలపాటి [illegible] రాజు, కలిదిండి నరసింహరాజు, మాళివెంకట నారాయణ, గద్దె విష్ణుమూర్తి, పుట్టపర్తి మోహనరావు, కె. విజయరామస్వామిరాజు, తుమ్మలపల్లి వీరభద్రం, పశ్చిమగోదావరిజిల్లా కలెక్టరు శ్రీ కె. ఉమాపతి, లోక్‌సభ అభ్యర్థి శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ, శ్రీ వేలూరి వెంకట రామరాజు, పీతమాదేవి వెంకట నారాయణ, మున్సిపల్ చైర్మన్ టి. ఎల్. ఎస్. సత్యనారాయణ ప్రభృతులు ఆమెకు స్వాగతం పలికి పూలమాలలు సమర్పించారు. సభా వేదికను మహాత్మాగాంధి, కస్తూరిబాయి, రాజేంద్రప్రసాద్, సుభాష్‌చంద్రబోస్, నెహ్రూ, జకీర్‌హుస్సేన్ ప్రభృతుల చిత్రపటాలతో, త్రివర్ణపతాకాలతో అందంగా అలంకరించారు. గన్నవరంనుండి ఏలూరు వరకు తేలప్రోలు, ఆత్కూరు, పీఠపల్లి, విట్నూరు, హనుమాన్ జంక్షన్ మొదలగు ప్రాంతాలలో వేలాదిస్త్రీలు, పురుషులు, పిల్లలు ఎండను సహితం లెక్క చేయకుండా బారులుతీర్చి నిలబడి శ్రీమతి గాంధికి స్వాగతం పలికారు.

గన్నవరంలో స్వాగతం

(1వ పేజీ తరువాయి)

కేంద్ర మంత్రి శ్రీ కె. రఘురామయ్య ప్రభృతులు ఆమెను పుష్పమాలలతో అలంకరించారు. తరువాత ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, విమానాశ్రయంవద్ద ప్రత్యేకంగా ఏర్పాటైన షామియానాలో వేచి ఉన్న ప్రముఖులను, పత్రికావిలేఖరులను ప్రధాన మంత్రికి పరిచయం చేశారు.

విమానాశ్రయం వద్ద చేరిన వందలాది ప్రజలు "ఇందిరాగాంధి జిందాబాద్" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్రధానికి ఘనంగా స్వాగతం చెప్పారు.

ప్రధాని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'జాతి కేడీ' మీద నిలబడి స్వాగత నినాదాలు చేస్తున్న ప్రజానీకానికి చిరునవ్వుతో ముకుళిత హస్తాలతో ప్రత్యభివందనం చేశారు. శ్రీమతి గాంధి, రాజమండ్రిలో బహిరంగసభ అనంతరం విశ్రాంతి తీసుకోకుండా సరాసరి ఇక్కడకు వచ్చినప్పటికీ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ సి. ఎస్. శాస్త్రి, పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ శ్రీ కె. ఉమాపతి, కృష్ణాజిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు, విజయవాడ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జి. పూర్ణచంద్రరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి. ఎస్. రాజు, శ్రీ అన్నేనేని భాస్కరరావు (ఎమ్. ఎల్. ఏ.), శ్రీ సి. హెచ్. వెంకటరావు (ఎమ్. ఎల్. ఏ.), శ్రీ వై. సుబ్రహ్మణ్యం (ఎమ్. ఎల్. ఏ.), మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ మాగంటి అంకినీడు, కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేపాల బుచ్చిరామకృష్ణయ్య, శ్రీ మద్ది సుదర్శనం, శ్రీ అప్పికట్ల జోసఫ్ (ఎమ్. ఎల్. సి.), శ్రీమతి కె. కమలకుమారి (ఎమ్. ఎల్. సి.), గుంటూరు జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ మేడూరి నాగేశ్వరరావు, శ్రీ అనుమోలు సూర్యనారాయణ (ఎమ్. ఎల్. ఏ.), శ్రీ పి. లక్ష్మణరావు (ఎమ్. ఎల్. ఏ.), శ్రీ బుచ్చిరామయ్య (ఎమ్. ఎల్. ఏ.), శ్రీ కేపాల సూర్యప్రకాశరావు (ఎమ్. ఎల్. సి.), గుడివాడ టౌన్ కాంగ్రెస్ నాయకులు శ్రీ కొగంటి రాజబాపయ్య, గుంటూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొత్త వెంకటేశ్వర్లు ప్రభృతులు విమానాశ్రయంవద్ద ప్రధానికి స్వాగతం చెప్పారు.

విమానాశ్రయం నుంచి ప్రధాని కేసరపల్లి వెళ్లి అక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన విందు స్వీకరించి ఏలూరు బయల్దేరి వెళ్లారు.

ఆంధ్రలో ప్రధాని ఇందిర ఎన్నికల ప్రచారం

ఏలూరు సభలో ప్రధాని ఉద్బోధ

(1వ పేజీ తరువాయి)

వంతులు, బలహీనులు అంటునవారు వివిధంగా ఉన్నారో సమాజంలో కూడా అవిధంగానే ఉన్నారు. బలహీనులయిన వారి విషయంలో కుటుంబ పెద్దమాదిరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అవిధంగానే సమాజంలోని వెనుకబడిన వర్గాలు, పేద ప్రజల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నది. ఇది అమలు జరగాలంటే, మత సామరస్యం, సామ్యవాద సిద్ధాంతాలతో కూడిన ప్రజాస్వామ్యం దేశంలో ఉండాలి. అటువంటి ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికే కొత్త కాంగ్రెస్ కృషి చేస్తున్నది. అయితే ఈవిధమైన మార్పును హర్షించలేని వారు ఈ కార్యక్రమానికి అవరోధాలు కల్పిస్తున్నారు.

మార్పు అవసరం

ప్రపంచం ఒకవైపు త్వరిత గతిని అభివృద్ధి చెందుతుండగా మరోవైపు భారత దేశం వంటి వెనుకబడిన దేశాలు మార్పు అవసరం లేదు అని అంటే అది అవివేకం అవుతుంది. ఈ మార్పు ప్రజాస్వామ్య పద్ధతులలో శాంతియుతంగా జరగాలా లేక దౌర్జన్యం, హింస, రక్తపాతం, ఘర్షణ మొదలగు వాటితో జరగాలా అన్నది మనం నిర్ణయించుకోవాలి. మార్పును ప్రతిఘటించడం ఎంతమాత్రం తగదు.

విమర్శకులకు సమాధానం

నేను అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షాలవారు విమర్శ లేవదీశారు. కొత్త కాంగ్రెస్ నేడు అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్‌లో చీలిక రాకముందు అందరూ కలసి ఆమోదించినవే. వాటిలోనుండి ఒక వాక్యాన్ని గాని ఒక్క అక్షరాన్ని కూడా మేము మార్చలేదు. మాటలలోగాని, కార్యాచరణలో గాని వాటిని తు. చ. తప్పకుండా పాటించాము. పేద ప్రజల ఆస్తిపాస్తులను, భూములను మేము తీసుకోబోతున్నామని ప్రతిపక్షాలవారు మీతో చెప్పి ఉండవచ్చు. పేద ప్రజల భూములను తీసుకోము. అందుకు బదులుగా వారికి ప్రభుత్వ భూములను కేటాయించి ఆధునాతన పద్ధతులలో వ్యవసాయం చేసి, ఉత్పత్తి అధికం చేయడానికి వారికి తోడ్పడదలచుకున్నాము. అన్ని గ్రామాలకు, రోడ్లు, విద్యుచ్ఛక్తి, ఇరిగేషన్, డ్రయినేజీ మొదలగు సౌకర్యాలు కల్పించి వాటిని సౌభాగ్యవంతం చేయాలనేదే మా ఆకాంక్ష.

నేను పదవికోసం ప్రాకులాడటమా?

నేను అధికారంలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలన్ని తలపెట్టినట్లు ప్రతిపక్షాలవారు ఏవేవో విమర్శ చేస్తున్నారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మా తాతగారు, మా తండ్రిగారు, మా కుటుంబంలోని ఇతర సభ్యులు ఎంతటి త్యాగాలు చేశారో మీ కందరికి తెలుసు. వారంతా భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు తప్ప, దేశ వినాశానికి కాదు. అటువంటి కుటుంబానికి చెందిన నన్ను పదవికోసం ప్రాకులాడు తున్నానని విమర్శించడం అర్థరహిత మైనది.

నేడు నన్ను విమర్శిస్తున్న పెద్దలంతా ఒకప్పుడు దేశంలో ఎటువంటి మార్పులు తీసుకు రాకుండా వారు చెప్పినట్లు చేస్తే, నన్ను పదవిలో ఉంచుతా మన్నవారే. వారిని వ్యతిరేకించి కాంగ్రెస్ తీర్మానాలను అమలు జరపడానికి నేను నిశ్చయించుకున్నందున నేడు ఈ పోరాటం ఆరంభమైనది. వేరే గత్యంతరం లేక నన్ను విమర్శించిన పక్షాలన్నీ ఒకటిగాచేరి చేతులు కలిపాయి. స్వాతంత్ర్యం రాకముందు నుండి కూడా కాంగ్రెస్ తీర్మానాలను వ్యతిరేకించే వర్గం ఒకటి ఉండేది. అయితే కాంగ్రెస్ కార్యక్రమాలకు ప్రజాబలం ఉండటంతో వారు బయటపడలేక పోయారు. అనాడే వారు అవరోధం కల్పించకుండా ఉన్నట్లయితే భారతదేశం నేడు మరింత ముందుకు పోయి ఉండేది. సోషలిజాన్ని వ్యతిరేకించే శక్తులు మా తండ్రిగారికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టేవి. ఒకసారి ఆయన విసుగెత్తి పోయి రాజీనామా చేస్తాననేవారు.

"భారతదేశం ప్రజలు అచంచల దీక్షతో ప్రగాఢ విశ్వాసంతో అనేక కష్టాలను ఎదుర్కొని ముందుకు పోగలరనే నమ్మకం నాకున్నది. వారి సంఘటిత శక్తి ఈ వ్యతిరేక శక్తులను తప్పక అణచివేస్తుంది. ప్రజాస్వామ్యానికి ఉన్న సరియైన అర్థాన్ని చెప్పి స్వాతంత్ర్యం వల్ల, అభివృద్ధి వల్ల కలిగిన ప్రయోజనాలు సమాజంలో అట్టడుగున పడి ఉన్న వర్గాలు పొందేటట్లు చూడాలి.

యువకుల బాధ్యత

భారతదేశ ప్రజలు పూర్వపు సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించుకుంటూ, అంధ విశ్వాసాలను, మూఢ నమ్మకాలను విడనాడి ప్రగతి పథంలోకి పోవలసి ఉంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు వారి ఆలోచనా శక్తిని, భావ సంపత్తిని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి కూడా మేము కృషి చేస్తాము. ఈ సమయంలో యువకులు, విద్యార్థులు, స్త్రీలు ఎవరంతట వారు ముందుకు రావాలి. యువకులు తమపై వున్న గురుతరమైన బాధ్యతను గుర్తించి భారతదేశాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవాలి. కుటుంబం బాగుపడితే దేశం బాగు పడుతుంది అన్నట్లు స్త్రీలు కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో సముచిత పాత్ర వహించాలి. దేశానికి సుస్థిరమైన, పటిష్ఠమైన ప్రభుత్వాన్నిచ్చి ప్రజలను సోషలిజం మార్గంవైపు తీసుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే శక్తి కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కొత్త కాంగ్రెస్‌ను బలపర్చ గలరని రానున్న మధ్యంతర ఎన్నికలలో కొత్తకాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ వోట్లు వేసి ఘన విజయం చేకూర్చ గలరని ఆశిస్తున్నాను. ప్రధానిగా నేను ఉన్నా లేక పోయినా దేశాన్ని ప్రజలు సోషలిజంవైపు తీసుకు పోవాలి. అది ముఖ్యం. అలాగా స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలంతా ఉద్యమానికి కట్టుబడి ఒక్క త్రాటిపై నడిచి నందునే నేడు మహా నాయకులు గతించినా స్వాతంత్ర్యం మనకు మిగిలిపోయింది."

శ్రీమతి గాంధి తమ ప్రసంగాన్ని ముగించి 'జై హింద్' అని అనగానే ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేటట్లు జై హింద్ అంటూ బిగ్గరగా అరిచారు. 'నమస్కారం' అని చెప్పి ప్రధాని సెలవు తీసుకున్నారు. బహిరంగ సభకు సుమారు లక్షమంది ప్రజలు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి ప్రసంగం

తొలుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, భారత దేశం కార్యక్రమం ముందు లోకంలో ఎలా ఉండాలనేది ఈ మధ్యంతర ఎన్నికలు నిర్ణయిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తిని మించిన శక్తి వేరే ఏది లేదని పేర్కొంటూ, శ్రీమతి ఇందిరాగాంధి తన ప్రభుత్వం పదవిలో ఉండటానికి ఇంకా 14 నెలలు అవకాశం ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ మధ్యంతర ఎన్నికలలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి లోక్‌సభను రద్దు చేశారన్నారు.

వింతశిశువు

పాత కాంగ్రెస్, ఎస్. ఎస్. పి., జనసంఘ్, స్వతంత్రపార్టీలతో కూడిన ఫ్రంట్‌ను వికార అవయవాలతో పుట్టిన ఒక వింత శిశువుతో పోలుస్తూ, ఈ ఫ్రంట్ ఎక్కువకాలం ఉండదన్నారు. ఎట్టి కార్యక్రమం లేని ఈ కూటమికి ఇందిరాగాంధిని గద్దె దింపడమే ఏకైక సిద్ధాంతంగా కనిపిస్తున్నదన్నారు. సామ్యవాదం కావాలా అక్కరలేదా అని నిర్ణయించుకోవడానికి ప్రజలకు ఇన్నాళ్లకు మహా అవకాశం కలిగిన దన్నారు. సామ్యవాదానికి అడ్డంకులు పెట్టే ఏశక్తినయినా రాష్ట్రం నుండి రూపుమాపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధిని వ్యతిరేకించినవారు వయసులో పెద్దవా రయినప్పటికీ, వారి మనస్తత్వం సనాతనం బూజు పట్టిన దన్నారు.

శ్రీమతి గాంధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ విశ్వాసమున్నదని ఈ మధ్యంతర ఎన్నికలతో వారు ఋజువు చేయగలరని ఆయన అన్నారు. లోక్‌సభ అభ్యర్థులు శ్రీయుతులు కొమ్మారెడ్డి సూర్యనారాయణ, శ్రీ మాగంటి అంకినీడు, శ్రీమతి రాధాబాయి ప్రభృతులను ముఖ్యమంత్రి సభా వేదికకు పరిచయం చేశారు. శ్రీమతి ఇందిరా గాంధి ఆంగ్ల ప్రసంగాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు తెలుగులోకి అనువదించారు.

గన్నవరంలో వీడ్కోలు

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి, ఏలూరునుంచి తిరిగివచ్చి సాయంత్రం 4—30 కు మద్రాసు బయల్దేరి వెళ్లారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి కూడా వెళ్లారు.

గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు, విజయవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి. ఎస్. రాజు, రాజ్యసభ సభ్యుడు శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేపాల బుచ్చిరామకృష్ణయ్య, శాసనసభ్యులు శ్రీ సి. హెచ్. వెంకటరావు, శ్రీ కె. సోమేశ్వరరావు, శ్రీ వడ్డినే సుబ్రహ్మణ్యం, పార్లమెంటు మాజీ సభ్యుడు శ్రీ మాగంటి అంకినీడు ఇంకా అనేకమంది ప్రముఖులు, పార్టీకార్యకర్తలు ప్రధానికి వీడ్కోలు చెప్పారు.

నేతాజీ 73వ జన్మదినోత్సవం

మండలి వెంకట కృష్ణారావు విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 19: ఈనెల 23 వ తేదిన నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ 73 వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపవలసిందిగా రాష్ట్ర పి. సి. సి. కార్యదర్శి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ కమిటీ లన్నింటిని ఆదేశించారు.

ఆంధ్రప్రభ ప్రైవేటు లిమిటెడ్

గాంధినగర్, విజయవాడ-3.

1971 ఫిబ్రవరి 1 వ తేదీసోమవారంనుంచి 'ఆంధ్రప్రభ' దిన పత్రిక విడి ప్రతి వెల 15 పైసలు, 'ఆంధ్రప్రభ' ఆదివారం సంచిక విడిప్రతి 18 పైసలు.

పత్రిక తయారీ, ప్రచురణకు సంబంధించిన ఖర్చులు ముఖ్యముగా న్యూస్ ప్రింట్‌ధర, పత్రిక పంపిణీ రవాణాఖర్చులు విపరీతంగా పెరిగినందున ధర హెచ్చింపు అగత్యమైనది.

మా పాఠకులు అభిలషించే ఉన్నత ప్రమాణాలను, ఆశించే ఉత్తమసేవలను అందజేయగలిగేందుకై మాకు ఎంత అయిష్టమైనప్పటికీ ధరను పెంచడానికి నిశ్చయించవలసి వచ్చినది.

ఈ ధర హెచ్చింపు తప్పనిసరి అయినందుకు మేము చింతిస్తున్నాము.

విడి ప్రతి

ఆంధ్రప్రభ దిన పత్రిక	15 పైసలు
ఆంధ్రప్రభ ఆదివారం సంచిక	18 పైసలు

చందా వివరాలు
(ఆదివారం ఆంధ్రప్రభతోసహా)

	ఏజంట్లద్వారా రూ—పై.	పోస్టుద్వారా రూ—పై.
నెలకు	4-62	5-34
3 మాసాలకు	13-86	16-02
6 మాసాలకు	27-72	32-04
సంవత్సరానికి	55-44	64-08

ఇదివరకే చెల్లించిన చందాలు పై రేట్ల ప్రకారం సర్దుబాటుచేయడం జరుగుతుంది.

మద్రాసు — జనరల్ మేనేజరు, ఆంధ్రప్రభ.

ఇప్పుడు మీరు దగ్గు, గొంతుక నొప్పి కలిగించు క్రిములను సమూలం నాశనము చేయగలరు



రెండు విధాల పనిచేయు!
డెక్వాడిన్
ఉపశమన మిస్తుంది; త్వరగ నివారణ నిస్తుంది

రెండు విధాల పనిచేయు డెక్వాడిన్‌లో మాత్రమే డెక్వాలినియం క్లోరైడ్ ఉన్నది.
1. ఇది గొంతుక నొప్పిని ఉపశమింప చేస్తుంది.
2. మీకు త్వరగా నివారణ కలుగజేస్తుంది.
సదుపాయంగ పది బిళ్ళల ప్లెస్ ప్యాక్‌లో దొరుకుతుంది.
దగ్గు, గొంతుక నొప్పులనుండి వేగంగ నివారణ పొందుటకు గ్లాక్సోవారి డెక్వాడిన్ ఆంటిసెప్టిక్ లాజెంజెస్, గ్లాక్సో



సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

నెలకు రు. 120 నుండి 250 జీతం గల టెక్నికల్ ఉద్యోగములకు ట్రెయినింగ్‌స్కాలర్ షిప్పులు గలవు. వివరములకు వ్రాయుము.
Y.B.M.T. COLLEGE (Recognised), Machavaram, Vijayawada-4.

రేడియో అండ్ ట్రాన్సిస్టర్ కోర్సులో పూర్తి శిక్షణ ఇవ్వబడును. మీ అడ్రసుతో 20 పైసల కవరు పంపిన ప్రాస్పెక్టసు పంపబడును. శిక్షణపొందినవారికి సేల్సుమన్ ఉద్యోగములు లభించకలవు.
British Radio Training Institute (Recognised By Government) Eluru Road, Vijayawada-2.

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాస్టర్ల ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.
A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

BUSINESS

బ్రహ్మాండమైన బహుమతి 10 లక్షలు. తమిళనాడు 10 టికెట్లు రిజిస్టర్డు పోస్టు ద్వారా రు-21.50లు. 25 టిక్కెట్లు రు 51.50లు. ఎం.ఒ. లేక డ్రాఫ్టు పంపండి.
GEMINI AGENCY, No. 11 Subba Reddy St., MADRAS-33.

ప్రకటనలు

ట్రేడ్ మార్కులు

ట్రేడ్ మార్కులు — పేటెంట్లు — డిజైన్లు— ఆల్ ఇండియా గవర్నమెంటు రిజిష్టరైనను— కథలు— పాటలు—గవర్నమెంటు కాపీరైటు. వివరములకు: ఎల్. ఆర్. స్వామి కంపెనీ, ట్రేడ్ మార్క్స్ ఏజంట్లు, 96—ఏ, ఫౌంట్ రోడ్డు, తేనాంపేట, మద్రాసు—18. ఫోన్: 443629.

నా తండ్రిగారు సంకరామయ్యగారి కుమారుడు నాగభూషణంగారు నాకు — నాసోదరులు వరప్రసాదరావు —వెంకటేశ్వరస్వామి మరియు మా తండ్రిగారికి సమిష్టిగా గల స్థిరాస్తులను నన్ను నష్టపెట్టు దురుద్దేశ్యముతో లాలూచీ అన్యాక్రాంతములుచేయు యత్నించుచున్నట్లు తెలియుచున్నది. కావున మా తండ్రిగారి వలన ఎవ్వరూ ఎట్టి అన్యాక్రాంతములు పొంది మా అవివేకులనినీ, నన్ను బైండ్ చేయవని పబ్లిక్‌కు యిందుమూలముగా తెలుపుచున్నాను.
తిరువూరు, కంజా ప్రభాకరరావు.
2—1—'71.

ది పెనుకొండ కో—ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, పెనుకొండ, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

పై సొసైటీకి చెందిన వేరుసెనగ డికార్టికేటరు, ఆయిల్ ఎక్స్‌పెల్లరు బాడుగకు యిచ్చుటకుగాను సీలువేసిన కొటేషన్లు ఆహ్వానించబడుచున్నవి. ఫ్యాక్టరీని ఆఫీసు పనిచేయు గంటలలో తనిఖీ చేయవచ్చును. సీలువేయబడిన కొటేషన్లను దిగువ సంతకము చేసిన వారు 15.2.71 వ తేదీ మ. 3 గంటలకు స్వీకరించి, అదేరోజున హాజరైన టెండరుదారుల లేదా వారి ఏజెంట్ల సమక్షములో తెరచెదరు. టెండరుదారులు రు. 500 — డిపాజిట్టు నగదుగా పై ఆఫీసులో కొటేషన్ల వెంబడి చెల్లించి రసీదు తీసికొనవలెను. డిపాజిట్టు లేని కొటేషన్లు తిరస్కరింపబడును. అంగీకరింపబడిన టెండర్లు ఫ్యాక్టరీ యున్న పరిస్థితిలో అంగీకారము తెలియజేయబడిన 15 దినముల లోపుగా సొసైటీ ఆదేశానుసారము సెక్యూరిటీ మొత్తమును చెల్లించి ఫ్యాక్టరీ స్వాధీనము చేసుకొనవచ్చును. అలా చేయని పక్షములో డిపాజిట్టు స్వాధీనం చేసికొని టెండరు కాన్సిల్ చేయబడును. దిగువ సంతకము చేసినవారికి ఏ టెండరునైనా, ఏ కారణము తెలుపకనే తిరస్కరించే అధికారము కలదు. ఫ్యాక్టరీ వర్కింగ్ కండిషన్‌లో గోడవును సౌకర్యములు కలిగియున్నది.
మేనేజరు.

పాపులర్ షూ మార్టు

ది. 17.1.71వ తేదీన పెద్దల సమక్షములో ''డ్రా'' తీయటమైనది. ఫలితాలు:
మొదటి బహుమతి: వెస్పాను: 6393
రెండవ బహుమతులు: రేడియోలు 87506, 81370, 69687, 95850
మూడవ బహుమతులు: రిస్టువాచీలు 47031, 26634, 61954, 47548, 93542, 24662, 77376, 58648, 61938, 78088
నాల్గవ బహుమతులు: డైనింగ్ టేబుల్స్: 26486, 20951, 9291, 17404, 7863, 60223, 23385, 35687, 20312, 37772, 46610, 53179, 8500, 66556, 51724, 25020, 42184, 73403, 90270, 52946
పై కూపనులను కలిగియున్న వారు, కూపను నెంబరు, వారి పూర్తి చిరునామా మాకు 31.1.71కి ముందు తెలియజేయ గోర్తాము. 14—2—71న బహుమతులు ఇవ్వబడును గాన కూపనును, బిల్లును మా హెడ్డాఫీసులో యిచ్చి బహుమతిని పొంద గోర్తాము. ఆ రోజు రాలేని వారికి ది 28.2.71 తేదీ వరకు మాత్రమే బహుమతులు యివ్వబడును.
హెడ్డాఫీసు: హనుమాన్‌పేట, విజయవాడ—3.

వైద్యము

'సాలోనా' రక్తశుద్ధిమందు

మేహము, కురుపులు, నల్లరాగిరంగుమచ్చలు, మానని పుండు గజచర్మము, కరిమేహము కోడి మచ్చలు హరించును. సీసా రు 12 వరకా శ్రమం, సత్యనారాయణపురం, విజయవాడ—3

ఏజంట్లు కావలెను

బ్రూసాన్ మోడల్ 4 బాండ్ నేషనల్ ట్రాన్సిస్టర్ అమ్మకమునకు కమిషన్‌పైనగాని నెలకు రు. 400/— జీతంపైగాని పార్టు మరియు ఫుల్‌టైం ఏజంట్లు కావలెను. ఉచితవివరాలకు, శాంపిల్‌కు వ్రాయండి.
AIR LINKERS (APV), Post Box 719, New Delhi-1.

పోయినవి

నా తాలూకు ఈ క్రింది గుర్తులు కల ఆవు, 2 దూడలు 18 రాత్రి నుంచి కనపడుట లేదు. ఆచూకీ తెలుప కోరెదము. ఎవ్వరైన కనపరచిన నష్టపోదురు.
1) బొట్టె కొమ్ముల తెలుపురంగు పెద్ద ఆవు, పకలు పూడినవి.
2) నిలు కొమ్ములు, గీతలు కల ఎల్లపెయ్య
3) చిన్న, బొట్టెకొమ్ములు కల మైల పెయ్య (తెలుపు రంగు)
పాతూరు అక్కయ్య, కంచికచర్ల (కృష్ణా జిల్లా)

పుస్తకములు

''అద్భుతాల కుబేర పత్రికలు'' తెలుగు పుస్తకము. అనేక లాభదాయకమైన కుటీర పరిశ్రమల వివరములు వ్రాసినారు. దీనివలన చాలామంది ప్రతినెలా వేలకు వేలు సంపాదించుచున్నారు. దీనియందు 960 పుటలు గలవు. వెల: రు. 15—50 తపాలా ఖర్చు 2—50
Cottage Industry (NA-91) P.B. No 1262, Anguri Bagh Market, Delhi-6

అద్దెకు

నా తాలూకు విజయవాడ గవర్నరుపేటలో గోపింజరాజులు మార్కెట్ వెనుక 60×30 చ. అ. గల గోడౌన్ అద్దెకు యివ్వబడును. వివరములకు ఫోను : 7446.

శ్రీ బసివిరెడ్డి గోదాములు — కాకినాడ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణములో కమర్షియల్‌రోడ్డున, యేటివార, పోర్టు ఆఫీసు సమీపమున గల శ్రీ బసివిరెడ్డి గోదాములు సుమారు 4000 చ. గ. విస్తీర్ణముగలిగి మంచి వసతులు గలిగిన '17' పెంకుటికొట్లు, ఖాళీస్థలము, వార్ఫు రైల్వే సైడింగు సౌకర్యములతో 16.4.71 నుండి అద్దెకు యివ్వబడును. కొత్తలీజు 15 ఫిబ్రవరి 1971 వ తేదీనాటికి స్థిరపరచుటకు ఏర్పాటు. ఇతరవివరములకు శ్రీసామర్లకోట బసివిరెడ్డిగారి ధర్మసత్రంధర్మకర్తలు శ్రీ కొప్పూరి బాలకృష్ణారెడ్డి, గొల్లలమామిడాడ కాకినాడతాలూకా తూ. గో. జిల్లావారి వద్దపొందవచ్చును.

ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చి, గుంటూరు—2

గుంటూరు బ్రాడీపేట మెయిన్‌రోడ్డుపై (15 వ లైన్, అరండల్‌పేట, గుంటూరుకు ఎదురుగా) ఎలెక్ట్రిక్ సిటీ, శానిటరీ ఫిటింగులు అమర్చబడిన ఆధునిక భవనంలో షాపులకు, ఆఫీసులకు అద్దెకు వసతి లభించును.

గదుల సైజు

గ్రౌండ్ ఫ్లోర్:

6 షాపులు ఒక్కొక్కటి:	12'×20'
1 షాపు	20'×25'
1 షాపు	20'×37'
మొదటి అంతస్తు:	
5 ఆఫీసు గదులుఒక్కొక్కటి	20'×25'
1 ఆఫీసు గది	20'×32'
1 ఆఫీసు గది	12'×20'

పూర్తి వివరములకు దిగువ సంతకం చేసిన వారిని 30—1—1971 తేదీసగాని, అంతకు ముందుగాని దయవుంచి కలుసుకోవలెను.
(సం) బి. డి. ఆశీర్వాదం., ట్రెజరర్, ఎ. ఇ. ఎల్. చర్చి., పోస్టు బాక్సు నెం. 232 గుంటూరు—2

నోటీసులు

పబ్లిక్ నోటీసు

మా కక్షికర్తయగు చిత్తూరుజిల్లా, మదనపల్లి తాలూకా ముసలికుంట గ్రామంలో వుండే అమరావతి కృష్ణయ్యశెట్టిగారి కుమారుడు వెంకటసుబ్బయ్యశెట్టి పేర వుండే మదనపల్లి సబ్‌రిజిస్ట్రారు వారి ఆఫీసు 1 టవ పుస్తకం, 735 వాల్యూం.107 మొదలు 109 పుటలలో నం. 3802/70 గా రిజిస్టరు కాబడివుండే రు. 4000/— రూపాయల ఆయకదస్తావేజు, మా కక్షికర్త ముసలికుంట నుండి మదనపల్లికి ప్రయాణము చేయునప్పటిలో యిప్పటికి సుమారు 10 రోజులప్పుడు దారపోయినది. ఎవరికైన చిక్కినయెడల మాకక్షికర్తకు తెలిపినంతట అతడువచ్చి నేరులో తీసుకొనిపోవుటకు సిద్ధముగా వున్నాడు. అని యిందువల్ల యావన్మందికి తెలియజేయడమైనది.
మదనపల్లి, (సం) ఎస్. సత్యనారాయణ
12—1—1971. అడ్వకేట్.

అమ్మకమునకు

నరి క్రొత్త టాటా డీజిలు చాసిస్ కొంచెము డామేజి అయినది. అమ్మకమునకు ఉన్నది. వివరములకు:
ఫోను: 7334
విజయవాడ.

RAJASTHAN STATE LOTTERIES

17—1—1971 తేదీన జరిగిన డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం. B—257389
4 బహుమతులు: ఒక్కొక్కటి రు. 500— C-267579 D—137672 E—319679 A—33890
20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లువచ్చిన టిక్కెట్లకు.
స్పెషల్ కీకీ బహుమతి రు 5,000— No. C—256862
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

కాంటా బ్రాండ్

హేర్ డై
నెరిసిన జుట్టును నల్లబరచును

తయారు చేయువారు: నానూమల్ ఈశ్వర్‌దాస్ మోతీవాలా బొంబాయి-2
STOCKISTS
M/s. VIJAYA NOVELTY HOUSE,
11-46-10, Seshaiah Street, VIJAYAWADA.

వేలం నోటీసు

ఇన్‌కమ్‌టాక్సు బకాయి వసూలుకుగాను శ్రీ సమ్మెట వాసుదేవరావు, కవుతరం (పార్టనరు మెసర్సు ఆంధ్ర లక్ష్మి రైసుమిల్లు కంట్రాక్టర్సు కం.), వారి యొక్క దిగువ సుదహరించిన స్థిరాస్తి, విజయవాడ టాక్సు రికవరి ఆఫీసరువారిచే తేది 25—1—1971 ఉదయం 11—00 గం. గుడివాడ ఇన్‌కంటాక్సు ఆఫీసువద్ద బహిరంగముగా వేలం వేయబడును.

గుడివాడ తాలూకా, కవుతరం గ్రామం. 4 వ వార్డులో యున్న పెంకుటిల్లు.

పూర్తివివరములు వేలం ఇన్‌స్పెక్టరు చూడవచ్చును. మరియు ఇన్‌స్పెక్టరు టాక్సు రికవరి ఆఫీసరు వారివద్దనుండి పొందవచ్చును.

విజయవాడ, (సం) పి. శ్రీరామమూర్తి, ది: 12—1—1971 టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ.

వేలం ప్రకటన

ఇన్‌కంటాక్సు బకాయి వసూలుకుగాను ఇవటూరు శివారు మల్లెంపూడి గ్రామ కాపురస్తులు లేటు ముప్పంగి లక్ష్మయ్యగారికి చెందిన ఈదిగువ సుదహరించిన స్థిరాస్తి 30—1—1971 న ఉదయం 11 గం. లకు ఇన్‌స్పెక్టరు, టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ వారిచే మల్లెంపూడి గ్రామములో పంచాయితీ ఆఫీసువద్ద బహిరంగముగా వేలం వేయబడును.

ఆస్థి వివరం

పట్టా నెం.	సర్వే నెం.	విస్తీర్ణము.
206	186/1	0—20 సెం. out of 0.62 cents of Dry Land

పూర్తి వివరములు వేలం ఇన్‌స్పెక్టరు చూడవచ్చును. లేదా టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ వారి నుండి పొందవచ్చును.

విజయవాడ, (సం) పి. శ్రీరామమూర్తి, 5—1—71. టాక్సు రికవరీ ఆఫీసరు.

సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

అన్నిరకములైన 'మైకా' పొడి, జిగిని దొరకుచోటు: ఇండియన్ మినరల్ ఎక్స్‌పోర్ట్సు, చెన్నూరుపొన్న (గూడూరు తాలూకా— నెల్లూరుజిల్లా).

"అవిభక్త కాంగ్రెసు సోషలిస్టు చర్యల అమలుకు ఎవరూ అడ్డురాలేదు"

ప్రధాని ఆరోపణలను ఖండిస్తూ శ్రీ మురార్జీ స్పష్టీకరణ : రాజభరణాల రద్దుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటన

సూరత్, జనవరి 19: అవిభక్త కాంగ్రెసుకు చెందిన సోషలిస్టు కార్యక్రమం అమలు విషయంలో ''అభివృద్ధి నిరోధక శక్తులు'' అడ్డంకులు కలిగించినట్లు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేసిన ఆరోపణను, పాత కాంగ్రెసు నాయకుడు మాజీ ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ ఖండించారు.

తన సూరత్ పార్లమెంటరీ నియోజక వర్గంలో శ్రీ మురార్జీదేశాయ్ నిన్న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, రాజభరణాల రద్దు చేయాలన్న లక్ష్యం ఉత్తమమైనదేనని లోక్‌సభలోని పాత కాంగ్రెసు నాయకులు అంగీకరించారని, అయితే ఆ కార్యక్రమం అమలు చేయడానికి అవలంబిస్తున్న పద్ధతులు దేశ సంస్కృతికి, సంప్రదాయానికి విరుద్ధమని వారు స్పష్టం చేశారని ఆయన తెలిపారు.

శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వంలోని కాంగ్రెసు దేశాన్ని నియంతృత్వం వైపుకు తీసుకొని పోతున్నదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కొత్త కాంగ్రెసును ఓడించడం అనివార్యంగా మారిందని శ్రీ మురార్జీ స్పష్టం చేశారు.

కమ్యూనిస్టుల తోను, ముస్లింలీగ్ తోను కొత్త కాంగ్రెసు పొత్తు ఏర్పరచుకొన్నందుకు, శ్రీ మురార్జీదేశాయ్ తన 95 నిమిషాల ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు.

శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి మృతికి దారితీసిన పరిస్థితులపై వెంటనే దర్యాప్తు చేయించడం అవసరమని ఆయన కోరారు.

''కొత్త కాంగ్రెసు తిరిగి కేంద్రంలో అధికారానికి వచ్చే పక్షంలో గుజరాత్ రాష్ట్రం బాగా దెబ్బతింటుంది. సిద్ధమైనంతగా అవినీతి లేకుండా పరిపాలింపబడుతున్న రాష్ట్రాలలో గుజరాత్ అత్యుత్తమైనది. శ్రీమతి ఇందిరాగాంధి పార్టీ తిరిగి కేంద్రంలో అధికారంలోనికి వచ్చే పక్షంలో గుజరాత్ ప్రభుత్వం సుస్థిరత స్తంభించి పోతుంది'' అని శ్రీ మురార్జీ హెచ్చరించారు.

కమ్యూనిస్టులతో పొత్తు ఏర్పరచుకున్నందుకు కొత్త కాంగ్రెసును ఆయన నిశితంగా విమర్శించారు. 1942లో ''ద్రోహు''లుగా వ్యవహరించిన వారికి వివిధ రాష్ట్రాలలో కొన్ని సీట్లను కొత్త కాంగ్రెస్ ప్రత్యేకించడం పట్ల శ్రీ మురార్జీ తీవ్ర నిరసన తెలిపారు.

జనసంఘంపై ఆరోపణలు పూర్తి నిరాధారం

గాంధిజీ హత్యకు జనసంఘమే కారణమన్న ఆరోపణలను శ్రీ మురార్జీ ఖండించారు. గాంధిజీ 1948 లోనే మరణించారని, కాని జనసంఘం 1951లో మాత్రమే ఉద్భవించిందని శ్రీ మురార్జీ వివరించారు.

జనసంఘంలో ముస్లింలు కూడా వున్నారని, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను జనసంఘం పరిపాలిస్తున్నప్పటికీ, ఢిల్లీ మతకల్లోలాలకు సంబంధించిన ఒక్క సంఘటన కూడా జరగలేదని ఆయన అన్నారు.

వినోబాభావే సూచనకు తిరస్కృతి

అరవై సంవత్సరాల వయసు పైబడిన వారందరూ రాజకీయాల నుంచి విరమించాలని ఆచార్య వినోబాభావే చేసిన సూచనను తాను అంగీకరించజాలనని శ్రీ మురార్జీ అన్నారు.

ఆచార్య వినోబాభావేకు స్వయంగా రాజకీయాలలో ప్రవేశం లేనందున, ఆయన యిచ్చిన సలహాను తాను అంగీకరించజాలనని శ్రీ మురార్జీ చెప్పారు.

రాజకీయాల నుంచి విధిగా విరమించాలన్న సూచన చాలా విచిత్రంగా వున్నదని, జవహర్‌లాల్‌నెహ్రూ 75 యేండ్ల వయస్సు వచ్చే వరకు ప్రధానిగా కొనసాగరని, అంతే కాకుండా చివరి రెండు సంవత్సరాలలో నెహ్రూ ఆరోగ్యం సరిగా కూడా లేదని, అయినప్పటికీ నెహ్రూ హయాంలో ఈ విధమైన సూచనను వినోబాభావే చేయక పోవడం ఆశ్చర్యకరంగా వున్నదని శ్రీ మురార్జీ పేర్కొన్నారు.

శ్రీ నాథ్‌పాయ్ అంత్యక్రియలు

బెల్గాం, జనవరి 19 : నిన్న తెల్లవారు జామున మృతిచెందిన పి. ఎస్. పి. నాయకుడు శ్రీ నాథ్‌పాయ్ మృతదేహానికి నిన్ననే షాహపూర్ శ్మశాన వాటికలో దహిత ప్రజావాహిని సమక్షంలో అంత్యక్రియలు జరిపారు. పి. ఎస్. పి. చైర్మన్ శ్రీ ఎస్. జి. గోరే, గోవా ముఖ్యమంత్రి శ్రీ బందోడ్కర్ హాజరయినారు.

తొలుత, రోడ్డు కిరువైపుల శోకసంతప్తులైన ప్రజలు బారులు తీర్చి నిల్చుండగా మృతదేహాన్ని వూరేగిస్తూ తీసుకొని వెళ్ళారు.

ఢిల్లీలో వున్న నాథ్‌పాయ్ కుమారులు ఇరువురు వూరేగింపు జరపడానికి ముందు ఇక్కడకు వచ్చారు.

పి. ఎస్. పి. నాయకుడు మరణించారన్న వార్త వినగానే వేలాదిప్రజలు శ్రీ నాథ్‌పాయ్‌కు అంతిమ శ్రద్ధాంజలి ఘటించడానికై వచ్చారు.

ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం

ఆరోపణల ఖండన

న్యూఢిల్లీ, జనవరి 19 : లోక్‌సభ ఎన్నికలలో కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కొరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం జరుగుతున్నదని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను ఖండిస్తూ కేంద్ర సమాచార శాఖ కార్యదర్శి శ్రీ ఆర్. సి. దత్ నేడు ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ వ్రాశారు. వివిధ రాజకీయపార్టీలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ, ఎన్నికల కమిషనర్ వ్రాసిన లేఖకు సమాధానంగా శ్రీ దత్ ఈ లేఖ వ్రాశారు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ సందర్భంలోనూ పార్టీల ప్రయోజనాలకు వినియోగించకుండా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని శ్రీ దత్ ఈ లేఖలో ఎన్నికల కమిషనర్‌కు తెలియ జేశారు.

ఈ సందర్భంలో వివిధ పార్టీల నాయకులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని అధికార పర్యటనలకు, అనధికార పర్యటనలకు, పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంలో పర్యటనలకు కూడా రక్షణశాఖ విమానాలను ఉపయోగించటానికి నిబంధనలు అనుమతిస్తాయని, ఈ విషయం పార్లమెంటులో కూడా ప్రభుత్వం స్పష్టం చేసిందని శ్రీ దత్ ఈ లేఖలో వివరించారు.

ఇతర పార్టీల నాయకులకు ఈ సౌకర్యం లభింపజేయటం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసిందని కూడా ఆయన తెలియ జేశారు.

పారిశ్రామిక లైసెన్సులకు సంబంధించిన ఆరోపణలకు సమాధానమిస్తూ, పూర్వం లైసెన్సు లేకుండా నెలకొల్పిన పరిశ్రమలను నూతన నిబంధనల ననుసరించి క్రమబద్ధం చేయటానికి మాత్రమే వీటికి ఇప్పుడు లైసెన్సులను జారీచేయటం జరిగింది కాని కొత్త పరిశ్రమలకు లైసెన్సులను మంజూరు చేయలేదని శ్రీ దత్ తెలియ జేశారు.

ఆకాశవాణి ప్రసార కార్యక్రమాలు కొత్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న ఆరోపణలను కూడా శ్రీ దత్ తిరస్కరించారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రజావిమోచన సైన్యం

ఏర్పాటు అయినట్లు మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీ అధ్యక్షుడు చారూ మజుందార్ వెల్లడి

కలకత్తా, జనవరి 19: బెంగాల్‌లో ''ప్రజా విమోచన సైన్యం'' ఏర్పాటయిందని మార్క్సిస్టు — లెనినిస్టు పార్టీ అధ్యక్షుడు చారూ మజుందార్ తమ పార్టీ పత్రిక అయిన 'దేశవ్రతి'లో వ్రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు.

ప్రస్తుతం సాగుతున్న గెరిల్లా యుద్ధానికి రాజ్య ఇక రాజకీయాధికారం సంపాదించటమే పార్టీ కార్యకర్తల కర్తవ్యమని శ్రీ మజుందార్ ఈ వ్యాసంలో ఉద్బోధించారు.

అధికారం సంపాదించడానికి గెరిల్లా పోరాటం ఒక సాధనమని, దీని ద్వారా రాజకీయాధికారం సాధించలేకపోతే ఈ సాధనం నిరుపయోగమని ఆయన వివరించారు.

గ్రామ విమోచన దళంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సైనికులు తమ ''ప్రాంతీయ నాయకుని'' ఎన్నుకోవాలని, ఈ ప్రాంతీయ నాయకుడు పార్టీ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ విధానాలను అమలు జరుపుతారని, ఈ నాయకుని ఆదేశాలను కార్యకర్తలు అమలు జరపాలని శ్రీ మజుందార్ వివరించారు.

విప్లవ ప్రభుత్వ స్థాపనకు ''మొదటి మెట్టు'' మార్క్సిస్టు — లెనినిస్టు పార్టీ నాయకత్వాన ''విప్లవ ప్రజా సంఘాలు'' నెలకొల్పాలని, లేకుంటే విప్లవ పోరాటాలలో ప్రజల ఆశయాలు సఫలం కాజాలవని ఆయన పేర్కొన్నారు. గ్రామ విమోచనంలో జోతేదార్ల భూములను స్వాధీనం చేసుకోవటం ఈ విప్లవ సంఘాల కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

ఏ. కె. గోపాలన్‌కు పోటీగా శ్రీమతి దేవకి అమ్మ

కొచిన్, జనవరి 19 : రాబోయే లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పాల్‌ఘాట్ నియోజక వర్గం నుండి మార్క్సిస్టు నాయకుడు శ్రీ ఏ. కె. గోపాలన్‌కు పోటీగా శ్రీమతి దేవకి అమ్మను కేరళ ప్రదేశ్ జనసంఘం నిలబెట్టనున్నట్లు పార్టీ కార్యాలయం నేడు ప్రకటించింది. శ్రీమతి దేవకి అమ్మ ప్రదేశ్ [illegible] కులలోకరు.

అరబ్ దేశాలకు ఆంధ్రబాలికల విక్రయం

గుల్బర్గా, జనవరి 19 : ఆంధ్రప్రదేశ్ నుండి అరబ్ దేశాలకు బాలికలను విక్రయించడం జరుగుతున్నదని, గత గురువారంనాడు రాష్ట్ర టూరిజం, మహిళా సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి రోడా మిస్త్రీ చెప్పారు.

బీదరికం, కట్నాల పద్ధతి — ఈరెండు అరిష్టాల మూలంగా ఈవిధంగా బాలికలను పరదేశాలకు అమ్మివేయడం జరుగుతున్నదని ఆమె వివరించారు.

చాలా రాష్ట్రాలలో కొన్ని ముఠాలు వున్నాయని, విదేశస్థులతో వివాహ వంకతో మరింత సులభంగా వుంటుందని వారు ఆ బాలికలలో ఆశలు రేపి ఈ పనికి పూనుకొంటున్నారని ఆమె చెప్పారు.

ఈ కార్యకలాపాన్ని తుదముట్టించడానికి ప్రభుత్వం ఎట్టి నిర్దిష్టమయిన పథకాలైనా రూపొందించిందా అని అడుగగా, ఇది కేవలం శాంతిభద్రతల సమస్య అని, తనశాఖ ఈ పరిధిలోకి ఈ సమస్య రాదని ఆమె అన్నారు.

ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఈ కార్యకలాపాన్ని తుదముట్టించాలని తాను పత్రికల్లో చెప్పానని ఆమె అన్నారు.

బ్రిటిష్ హైకోర్టులో ధర్మతేజ పిటిషన్

లండన్, జనవరి 19 : భారత ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలవలన తనపై చర్యలు తీసుకోవాలని నిశ్చయించుకుందని, భారతదేశంలో తనపై సక్రమమైన, న్యాయసమ్మతమైన విచారణ జరిగే అవకాశాలు లేవని జయంతి షిప్పింగ్ కంపెనీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ నిన్న బ్రిటిష్ హైకోర్టులో సమర్పించిన ఒక పిటిషన్‌లో తెలియజేశారు. తనను భారతదేశం పంపరాదని ఆయన కోరారు.

రేడియో

గురువారం, జనవరి 21
శక 1892 మాఘ 1

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, సంప్రదాయ కీర్తనలు, 6—40 వాద్యగోష్ఠి, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంకీర్తనం, 8—30 విజయవాడ వలె, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 టి. వి. సుబ్రహ్మణ్యం శాస్త్రి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సాయంత్రము : 5—30 జి. ఎం. డోమింగో : వయొలిన్, 5—55 ప్రసారవిశేషాలు, 6—05 ప్రాంతీయవార్తలు., 6—20 వ్యవసాయదారులకు వార్తాప్రసారం 6—30 బాలవిహార్, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7.30 శ్రీరంగం గోపాలరత్నం, 8—30 మీరు కోరిన పాటలు, 9—30 కవితాగోష్ఠి (విజయవాడ నుండి రిలే), 10—00 శ్రీరంగం గోపాలరత్నం, 10—3 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తి రంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 సంస్కృత పాఠం, 7—45 సుబద్ర సంగీత్, 8—30 మహమ్మద్ ఖాశింసాహెబ్ : క్లారినెట్, మధ్యాహ్నము: 12—00 చిత్రతరంగిణి, 12.30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహమ్మద్ ఖాశింసాహెబ్ : క్లారినెట్, 1—40 పిడిపంటలు, 1—50 తె. వా., 2—01 మహేంద్రవాడ బాపన్నశాస్త్రి, 2—30 ప్రసార సమాప్తి, సాయంత్రము : 5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామలక్ష్మి, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—45 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంట సీమలు, 7—45 యువవాణి, 9—15 లలిత సంగీతం, 9—30 కవితాగోష్ఠి, 10—00 మహేంద్రవాడ బాపన్నశాస్త్రి, 10—30 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 సంగీతామృతం, ఎం. ఎల్. వసంతకుమారి, 7—30 ఎ. నారాయణ అయ్యర్: గోటువాద్యం, 7—45 చిత్రగానం, 9—30 ఎ. వి. బాలసుబ్రహ్మణ్యం, 10.00 మైథిలీ శ్రీనివాసన్,

జామారబ్
శక్తివంతమైనది • ధర తక్కువైనది

అతిలచే ఉపయోగించబడినది.
జామా-ఆయిల్-రబ్-ఇన్‌హేలర్
తలనొప్పి, జలుబు
ఆమృతో పో. బాక్స్ 518, మద్రాసు
పో. బాక్స్ 16460, బొంబాయి-16

RAINBOW
ఉత్పత్తిదారులు:
రెయిన్‌బో యిండస్ట్రీస్,
అమీర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్,
రామ్‌మందిర్ రోడ్, బొంబాయి 62.

సుస్వాగతం! విశాఖ మహానగరానికి!
భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన శుభసమయాన శుభాకాంక్షలు
విశాఖ వైన్స్ ★ వైజాగ్ వైన్స్
హోల్‌సేల్ అండ్ రిటైల్ వైన్ మర్చంట్స్,
సూర్యాబాగ్, విశాఖ-2. ఫోన్: 4141 కలెక్టర్ ఆఫీసు జంక్షన్ వైజాగ్-2.

దక్షిణ రైల్వే. గుంతకల్ డివిజన్.

టెండరు నోటీసు నెం. జి/టిపి/7/పి

1. ఈ క్రిందపేర్కొన్న డిపోలకు చెందిన లోకోయార్డుల వద్ద బూడిదను, మసి 1—4—71 నుంచి 31—3—1972 వరకు ఎత్తి వేయడం నిమిత్తం సీలువేయబడి టెండర్లు ఆహ్వానించ బడుతున్నవి.

డిపోపేరు.	సుమారుగా కంట్రాక్టువిలువ	చెల్లించవలసి ఎర్నెస్టుమ
	రు.	రు.
ధర్మవరం	3500	175
పాకాల	5700	285
రేణిగుంట	9200	460
నందలూరు	4000	200
గుత్తి	5700	285
హాస్పేట/బ్రాడ్‌గేజ్	4000	200

2. ఎర్నెస్టుమనీ డివిజనల్ పేమాస్టర్, గుంతకల్‌కు చెల్లించవలెను.

3. టెండరు ఫారములు (ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి వీలులేదు) డివిజనల్ పేమాస్టర్ గుంతకల్‌కు వాటిఖరీదు రు. 5 — (అయిదు రూపాయలు మాత్రం) రొఖం చెల్లించి తీసు కొన్న రసీదు చూపి డివిజనల్ సూపరింటెండెంట్, మెకానికల్ బ్రాంచి, దక్షిణ రైల్వే, గుంతకల్ వారి ఆఫీసునుంచి స్వయంగా పొందవచ్చును. టెండరు ఫారాలను పోస్టుద్వారా పొందగోరు వారు రిజిస్ట్రేషన్, ఇతర చార్జీలక్రింద అదనంగా రు. 2 — (రెండు రూపాయలు) పంపవలెను. టెండరు ఫారములు రిజిస్టర్డ్ పోస్టుద్వారా మాత్రమే పంపవలసి వుంటుంది.

4. ఇతరవివరములు టెండరు ఫారములో లభించగలవు.

1.	టెండరు ఫారములు జారీచేయుటకు తుదితేదీ	2—2—1971
2.	ఎర్నెస్టుమనీ చెల్లించుటకు తుదితేదీ	2—2—1971 మధ్యాహ్నం 3గం.
3.	టెండర్లు స్వీకరించే తుదితేదీ టైము	3—2—1971 మధ్యాహ్నం 3గం.
4.	టెండర్లు తెరిచేతేదీ టైము	3—2—1971 సాయంత్రం 4గం.

డివిజనల్ ఆఫీసు, (మెకానికల్ బ్రాంచి), గుంతకల్, 8—1—1971.
డివిజనల్ సూపరింటెండెంట్, దక్షిణరైల్వే, గుంతకల్.

అత్యుత్తమమైన సబ్బు బిళ్ల కంటె ఎక్కువ ఉతుకుతుంది, మరింత తెల్లగా ఉతుకుతుంది.



బోనస్‌లో సాంద్ర పరిశుభ్రతా శక్తి ఉంది
గ్యారంటీగా బట్టలను అతి తెల్లగా అమిత కాంతి వంతంగా ఉతుకుతుంది! ఏ ఇతర సబ్బు కన్న ఎక్కువ పొదుపైనదిగా రుజువైంది!
ఉత్తమమైన ఉతుకుకు, ఇలా వాడండి బోనస్



బట్టలు నీళ్లలో బాగా నానబెట్టండి.
పుష్కలంగా నురుగు రావటానికి, కొద్దిగా బోనస్ బట్ట అంతటా రాచి, కొంచెం నీళ్ళ వర్తి, బట్టను బాగా మలపండి.
నురుగు పోయేంతవరకు బట్ట జాడించండి. బోనస్ బోరి బోట ఉంచండి.
కొంచెం బోనస్ ఉతకండి. పుష్కలంగా నురుగ పొందండి. బోనస్ అన్ని గుడ్డలకు క్షేమము.
ఇక ఉత్తమమైన ఉతుకు బోనస్‌తో
55 పైసలు మాత్రమే!
బోనస్ ఒక టాటా ఉత్పత్తి
CMTB-7-R-202 TEL



విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన మహోత్సవం

ఆంధ్రప్రభ అనుబంధం

రాష్ట్రపతి సందేశం:

ప్రాంతీయ అసమానతల తొలగింపు కార్యక్రమంలో మొదటిమెట్టు



1971 జనవరి 20 తేదీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి విశాఖపట్నం ఉక్కు-ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి యీ క్రింది శుభాకాంక్ష సందేశమును అందచేయుచున్నారు:

"విశాఖపట్నం బాలచెరువువద్ద ఉక్కు-ఫ్యాక్టరీకి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి శంకుస్థాపన మహోత్సవం జరుపుచున్న సందర్భంగా ఆ మహోత్సవమునకు సర్వ విజయములను ఆకాంక్షిస్తున్నాను. ఈ ఉక్కు-ఫ్యాక్టరీ చిరకాలంగా బీజాంకుర ప్రాయంగా ఉన్న ప్రాంతీయ ప్రజల వాంఛితాలను, అభిలాషను ఫలింపచేయడమేకాక మనం చేబట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో నేడనెడ కానవచ్చుచున్న ప్రాంతీయ అసమానతలను తొలగించుటలో సైతం ముందడుగుగా ప్రశస్తికెక్కగలదు. మనకుఉప లభ్యమానములగుచున్న సమ సమములైన వనరులను మొత్తం దేశంయొక్క గరిష్టతమ, శ్రేయోభివృద్ధులకు అనుగుణంగా సమీకరించుకొనుటయే మన ఈ సమస్త అభివృద్ధి కార్యకలాపాల ఏకైక గమ్యం. ఉక్కు అవసరాలకు సంబంధించి దేశాన్ని మరింత స్వయంసమృద్ధం చేయడానికి యీ ఫ్యాక్టరీ తప్పక దోహదం చేయగలదని ఆశిస్తున్నాను. ఈ ఉక్కు-ఫ్యాక్టరీ సర్వతోముఖ విజయాభివృద్ధికై నా శుభాకాంక్ష అందచేయుచున్నాను."

ఉక్కు-ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఇందిరాగాంధి



ఉక్కు ఫ్యాక్టరీ స్థలం - బాలచెరువు

ఆంధ్రుల చిరకాలవాంఛ ఈ నాటికి ఫలించింది

గవర్నర్ సందేశం

"విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించవలెనని కేంద్ర ప్రభుత్వం కైకొన్న నిర్ణయం ఆంధ్రుల చిరకాల వాంఛితాన్ని ఫలింప చేయుచున్నది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన మహోత్సవం ఉక్కు-ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే కాక, యావద్భారతానికి చారిత్రక ప్రాముఖ్యం గల మహోజ్జ్వల సంఘటన.

"సమస్త పారిశ్రామిక కార్యకలాపాలకు ఉక్కు, కుండకు మట్టి వలె ఉపాదాన కారణ ప్రాయమైనది. స్వాతంత్ర్యానంతరం మన దేశం సాధించుచున్న సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా, మన దేశంలో ఉత్పత్తి అగుచున్న ఉక్కు మన అవసరాలకు ఎంతమాత్రం సరిపోవుటలేదు. మన దేశంలో తయారైన ఇంజనీరింగు పరికరాలు అమెరికా, పశ్చిమ యూరప్ వంటి అగ్రశ్రేణి పారిశ్రామిక దేశాలలో సైతం మంచి గిరాకీని సంపాదించుకున్నవి. విదేశాలలో మన ఇంజనీరింగు పరికరాలకు గల గిరాకీని తట్టుకొనడానికి దేశీయావసరాలకు వలసినంత ఉక్కును ఉత్పత్తి చేయడానికి నేటి ఉత్పత్తిని ఇబ్బడి, ముబ్బడి చేయడం కంటె గత్యంతరం లేదు. అయితే ఈ కృషి దీర్ఘకాలిక ప్రాతిపదికపై అవిరతంగా కొనసాగాలి. ఈ అవసరాన్ని గుర్తించడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతంలో మూడు క్రొత్త ఉక్కు ఫ్యాక్టరీలను నెలకొల్పడానికి సంకల్పించింది.

(మిగతా 6వ పేజీలో)

ఇతర పరిశ్రమలకు కూడా తోడ్పడే ఉక్కు ఉత్పత్తి

రచన: **శ్రీ బలిరామ్ భగత్**
(కేంద్ర ఉక్కు భారీ ఇంజనీరింగ్ శాఖామంత్రి)

భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీకి చేస్తున్న ప్రారంభోత్సవం సత్వరపారిశ్రామికాభివృద్ధి ద్వారా స్వశక్తితోనే ఆర్థిక పటిష్టతను సాధించడానికి క్రమానుగతమైన దశలలో పురోగమించాలన్న మన దృఢతర సంకల్పానికి ప్రతిచిహ్నమని చెప్పవచ్చు.

ఉక్కు వరఫరాల విషయంలో మనం కొరత నెదుర్కొంటున్నాము. రకరకాల ఉక్కుకోసం గిరాకీ ఏర్పడడంవల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి మాంద్యంనుంచి దేశం బయట పడిందనడానికి యిది ఒక సూచన. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి సాగిన మొదటి 15 సంవత్సరాలలోను మన ఉక్కు ఉత్పత్తిశక్తి ఆరింతలు పెరిగిందని ఈ సందర్భంలో పేర్కొనడం అవసరం. ఈ 15 ఏళ్లలోను మన ఆర్థిక వ్యవస్థలో పెద్దమార్పు సంభవించింది. ఒక దశాబ్దానికి ముందు భారత ఆర్థికవ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయంపైన ఆధారపడి వుండేది. రకరకాలయంత్రాలు, రవాణాశకటాలు, ట్రాక్టర్లు, విద్యుత్పరికరాలు — సైకిళ్ళు, కుట్టుమిషన్లు, గడియారాలు చివరకు బ్లేడ్లుకూడా దిగుమతి చేసుకోవలసివచ్చేది. అయితే నేటి పరిస్థితి పూర్తిగా మారింది. ఇంజనీరింగ్ సామాగ్రినేకాక సున్నితమైన మెషీనులను, వాటిని తయారుచేసే యంత్రాలను మనమే ఉత్పత్తి చేసుకొంటున్నాము.

కొన్ని సంవత్సరాలక్రితం ఎగుమతి ప్రసక్తే లేనిపరిస్థితినుంచి 1969—70 లో నూరు కోట్లరూపాయలకుపైగా ఇంజనీరింగ్ సామగ్రి ఎగుమతిపెరిగింది. భారతఉత్పత్తులుఎక్కువగా అభివృద్ధి పొందిన విదేశాల మార్కెట్లతో పోటీ చెయ్యగలవని నిరూపించ బడింది.

పారిశ్రామికార్థిక వ్యవస్థాభివృద్ధికి ఉక్కు కీలకం. సైకిళ్ళు, బ్లేడ్లు, కుట్టుమిషనులు, ఎలక్ట్రిక్ ఫాన్లు, ఇతర విద్యుత్పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండిషనర్లనుంచి స్టెయిన్‌లెస్‌స్టీల్ సామగ్రి, ఉక్కుసర్పెనరు, సీటికురాయిలు, భవన నిర్మాణానికి ఉపయోగించే ఉక్కుకడ్డీలు, బార్లవరకు నిర్మించడానికి ఉక్కు ఉపయోగ పడుతుంది.

ఎరువుల ఉత్పత్తికి, పిడుగురుగుల నిర్మాణ మందుల ఉత్పత్తికి, గొట్టంబావులు, ట్రాక్టర్లు, సీటిని గొనిపోయేపైపులు, గడలు, గ్రామవిద్యుదీకరణకుటీగలు, స్తంభాలు, నాగళ్ళు, పారలు, గునపాలు, గొడ్డళ్ళసుత్తులు వ్యవసాయ రంగానికి కావలసిన ఎన్నో ఉక్కునుంచి తయారయ్యేవే.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణానికి, విద్యుదీకరణకు, ఇతరముఖ్యమైన పనులకు ఉక్కు గిరాకీ ఎక్కువగావుంది. మన రక్షణ కర్మాగారాలకు, విదేశాలకు ఎగుమతిచేసే పారిశ్రామిక ఉత్పత్తులకుకూడా ఉక్కు బహువిధాలుగా వినియోగించబడుతూవుంది.

ఈ విధంగా స్వదేశంలో, ఉపయోగానికి, విదేశాలకు ఎగుమతికి కూడా ఉక్కు ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడింది. ఇది నిజంగా హర్షించ దగ్గ విషయం.

నెహ్రూ సూచన

1960 మార్చిలోనే పండిట్ జవహార్

(మిగతా 6వ పేజీలో)

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతనాధ్యాయం సృష్టించగల విశాఖ ఉక్కు కర్మాగారం

విశాఖపట్నంలో జనవరి 20 వ తేదీన ప్రధాని ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించినప్పుడు సంవత్సరానికి రెండు మిలియన్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది.

విశాఖపట్నం ఉక్కుఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రగతి అభివృద్ధికి సర్వతోముఖంగా తోడ్పడుతుంది. ఈ మహత్తరమైన తరుణంలో మనం ప్రధానికి మన కృతజ్ఞతలు తెలుపుకోవలసి వున్నది. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అక్కడి ప్రజల అవసరాలు, వారి ఆశయాలు కోర్కెలు తీర్చడానికి ప్రధాని చూపే శ్రద్ధాసక్తులకు, దూరదృష్టికి ఎంతగానో కృతజ్ఞతలు తెల్పడించాలి. మన ప్రధాన మంత్రి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం మన కెంతో సంతోషకరంగా వున్నది.



శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి
(ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాస్తవానికి వెనుకబడినది కాదు. భారత దేశంలో సంపద కలిగిన రాష్ట్రాలలో ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని స్వాభావిక సంపదను ప్రజలకు వినియోగపడేటట్లు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నది. గత మూడు పంచవర్ష ప్రణాళికలలోనూ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోను, ఆర్థిక, సాంఘిక వ్యవస్థలలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఇతర రాష్ట్రాలకు 'అన్నపూర్ణ'గా ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమయాలలో సహాయపడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో 7.6 శాతం ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తున్నది. 13.8 శాతం నూనెగింజలు 10.1 శాతం పంచదార ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. చతుర్థ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి రాష్ట్రంలో వ్యవసాయ ప్రాంతం 10.37 మిలియన్ల ఎకరాలు అవుతుంది. ఇందులో 58.95 లక్షల ఎకరాలు పెద్ద ప్రాజెక్టుల ద్వారా సాగు క్రింద వుండేవి కాగలవు. ఇతర ప్రాంతాల కన్నా, స్వాభావికంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్, హైడల్ విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఎంతో అవకాశం వున్నది. "హైడల్" వనరుల ద్వారా 3 వేల మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి వీలున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 1610 మె.వా. ఉత్పత్తి శక్తి కలిగిన విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు వున్నాయి. చతుర్థ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి యిది 980 మె.వా.కు 1979 నాటికి 2,250 మె.వా.కు పెరుగుతుంది. కొంత అలస్యంగా ప్రారంభం అయినా గ్రామీణ ప్రాంతాలలో విద్యుచ్ఛక్తి సౌకర్యం ఈనాడు జాతీయ స్థాయిలో 'సగటు' కన్న ఎక్కువగా వుంది. వ్యవసాయానికి ఉపయోగపడే పంపు సెట్లు 1956—57లో 4,930 వుండగా 1969—70లో 1,57,699కి పెరిగింది.

అదే విధంగా విద్యా రంగంలో కూడా వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, ఇరిగేషన్ రంగాలలో వలెనే అభివృద్ధిని సాధించాం.

పారిశ్రామిక రంగం

పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ కొంత ఆలస్యంగా ప్రవేశించింది. అయితే మామూలుగా తనకు రావలసిన వాటా కన్న ఎక్కువ గానే రాష్ట్రం అందుకున్నది. 1955—61 సంవత్సరాలలో భారత దేశంలో పారిశ్రామిక విస్తరణ అద్భుతంగా జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద పరిశ్రమలు, అనుబంధంగా పంచదార,

(మిగతా 7వ పేజీలో)

ప్రాచీన దేశం ఆధునిక యత్నం

ప్రభుత్వ రంగంలో మరొక ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో పెట్టే ఏర్పాటు భారత దేశం చేస్తున్నది

విశ్వ విఖ్యాత భారత ప్రజా స్వామ్యం పురోగమిస్తూ, ఆధునిక వైజ్ఞాన శాస్త్రం, శిల్పాది విద్యలను దట్టంగా మిళితం చేసి, తద్వారా పారిశ్రామిక వ్యావసాయక క్షేత్రానికి సుస్థిరమైన ఆయువు పట్టు ఏర్పరిచి, తన కాళ్ళమీద దృఢంగా నిలబడగల ఆర్థిక పరిస్థితిని పెంపొందిస్తున్నది.

లోహ సంబంధ పరిశ్రమలు, యంత్ర నిర్మాణ పరిశ్రమలు, వాటి వాటి ఇంజనీరింగు కౌశలాలతో, వైజ్ఞానిక పరిశోధనలతో, అభివృద్ధితో కూడుకొని, ఈ సుస్థిరమైన ఆయువు పట్టుకు పారిశ్రామిక మూల బీజంగా తయారవుతున్నాయి. ఈ మూల బీజాన్ని సజీవంగా ఉంచి, దాని పెంపును ఇనుమడించటానికి ఉక్కు పరిమాణ విస్తరణ అత్యవసరం.

భారత ఉక్కు సంస్థలన్నిటికల్లా పెద్దది, దేశంలోని ప్రభుత్వ రంగపు సంస్థలన్నిటికల్లా విస్తారమైనది అగు హిందూస్థాన్ స్టీల్ ఇంతవరకు భిలాయి, రూర్కెల్లా, దుర్గాపూరులోని తన మూడు ఉక్కు కర్మాగారాలతోనూ, దుర్గాపూరులోని మిశ్రమ ఉక్కుల కర్మాగారంతోనూ, ఇనుము ఉక్కు పరిశ్రమను అత్యంత హెచ్చు స్థాయిలో పెంపొందించి, ఆర్థికాభివృద్ధికి అతిముఖ్యమైన పరిష్కార సాధనంగా తయారైంది. ఇహ, త్వరలో బొకారోలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బ్రహ్మాండమైన కర్మాగారం కాక, విశాఖపట్నంలో, హాస్పేటలో, సేలంలో మూడు క్రొత్త ఉక్కు కర్మాగారాలు స్థాపించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రభుత్వ రంగపు ఉక్కు కర్మాగారాల కార్య కలాపం ఉక్కును తయారు చేసి మన దేశంలోనూ విదేశాల్లోనూ అమ్మటంతో పూర్తి కాదు అక్కడ తయారయే ఉప పదార్థాలు, రసాయనాలు, విస్ఫోటాత్మక పంటలకు కొన్ని కొన్ని పరిశ్రమలకు అమూల్యమైన ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి.

ఈ క్రొత్త ఉక్కు కర్మాగారాలను డిజైను చేసి సరైన పద్ధతిలో నడిపించేందుకు హిందూస్థాన్ స్టీల్ వారి సెంట్రల్ ఇంజనీరింగ్ అండ్ డిజైను బ్యూరో ముఖ్యమైన సేవ చేస్తున్నది. విశాఖపట్నంలోనూ, తదితర ప్రదేశాల్లోనూ స్థాపించబడు ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన విషయాలన్నిటిలోను ఈ సంస్థ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్నది. బొకారోలోని ఉక్కు కర్మాగార విస్తరణకు కూడా ముఖ్య సలహాదారు ఈ సంస్థయే.

హిందూస్థాన్ స్టీల్‌లోని పందలాది ఇంజనీర్లను, వేలాది పనివారలను నిర్మాణం, డిజైను, పనిచేయటం మొదలగు కార్యములలో తర్ఫీదు సౌకర్యములు ఏర్పరచటంతో, వీరందరు వారి వారి స్వంత కర్మాగారాలే కాక ముందు ముందు రాబోతున్న వాటిని కూడా నిర్వహించటంలో ప్రవీణులవుతారు. పురోగమిస్తున్న దేశాలు తమ తమ కర్మాగారాలు, తర్ఫీదునిచ్చే సంస్థలు సక్రమంగా నడిపేందుకు వారివారి ఉద్యోగస్థులకు కూడా ఈ మెళకువలు నేర్పబడుతున్నాయి.

అత్యాధునిక ఉక్కు పరిశ్రమ భారత దేశంలో ముందంజ వేస్తున్నది. హిందూస్థాన్ స్టీల్ క్రొత్త సభ్యుణ్ణి ఈ విశాఖ ఉక్కు కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నది.

HINDUSTAN STEEL LIMITED

హిందూస్థాన్ స్టీల్

జాతీయ వృద్ధికి జాతీయ భాధ్యత.

3AR-HST-3/71 TEL

శుభదినం!

విశాఖపట్నం, జనవరి 19: రేపు ఆంధ్రులకు ఆనందోత్సాహాలు కల్గించేరోజు. ఆ శుభదినాన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు.

ఉక్కు ఫ్యాక్టరీకై అయిదేళ్ళ క్రితం నాలుగుకోట్లమంది ఆంధ్రులు ఆందోళన సాగించారు. వారి కలలు, ఆశలు ఫలించిన రోజు ఇది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని నిజానికి దేశ ఉజ్జ్వలభవిష్యత్తుకు, సౌభాగ్యసంపదలకు ప్రారంభోత్సవం చేస్తున్నారని ఒక ప్రకటనలో శ్రీ తెన్నేటి విశ్వనాథం నేడు అన్నారు.

గవర్నర్ సందేశం

(5 వ పేజీ తరువాయి)

"ఇక్కడ స్థాపించబడుతున్న ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రం మొత్తం యొక్క ఆర్థిక పుష్టి వాస్తవ మరింతగా పరిపుష్టం మొనర్చి, ఎంతగానో దోహదం చేయడం తథ్యం. ఈ ఫ్యాక్టరీ చూసి, చూడకుండా కొన్ని వేల మందికి జీవనోపాధిని చూపించగలదు.

"ఈ మహానంద సమయంలో నేను ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలను అందచేయుచున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు యితోధిక శ్రేయోభ్యుదయములతో తులదూగగలరని కూడ ఆశిస్తున్నాను."

అభ్యుదయ పథంలో ఆంధ్రప్రదేశ్

భారత దేశంలోని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో మొదటిది. అలాగే అనేక అభివృద్ధి రంగాలలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగావుంది.

భాషా ప్రాతిపదికతో ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పంచాయతీరాజ్ వ్యవస్థకు తొలి రూపు రేఖలు దిద్దిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్‌దే. దేశం మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో అయిదవది, జనాభాలో నాల్గవది. కృష్ణా గోదావరి జీవనది జలాలు, అపారమైన ఖనిజ సంపదా కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి పదవాలుగేండ్లు అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా వ్యవసాయ రాష్ట్రం భవిష్యత్తుమీద ప్రగాఢమైన విశ్వాసంతో పరిశ్రమల రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజ వేస్తున్నది. హైదరాబాద్ నగరమూ, పరిసర ప్రాంతాలూ, విశాఖపట్నం, రామగుండం, కొత్తగూడెం ప్రాంతాలలోని పారిశ్రామిక వాతావరణం కొత్తకొత్త పరిశ్రమలకు ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతున్నది.

విదేశీయుల పరిపాలనలో తెలుగు ప్రజల ఐక్యత విచ్ఛిన్నమైంది. హైదరాబాదు మహానగరం రాష్ట్ర రాజధానిగా విరాజిల్లుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా తెలంగాణా బహుముఖంగా గణనీయమైన ప్రగతి సాధించిందనే వాస్తవాన్ని ఎట్టి విమర్శకులు కూడా కాదనలేరు.

ఒకే భాష, ఒకే లక్ష్యం, ఒకే భవితవ్యం — అనే ఆదర్శాలు నాలుగు కోట్ల తెలుగు ప్రజలు విస్తృత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐక్యంగా వుండడం శ్రేయస్కరమని ఉద్బోధిస్తున్నాం.

రాష్ట్రంలో లభించే వనరులను ఎక్కువగా వినియోగించుకోడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వాటి ప్రయోజనాలను సమంగా పొందడానికి, ఒకరి కొకరు చేదోడు వాదోడుగా సమన్వయ పూర్వకమైన అభివృద్ధి సాధించడానికి —

అన్ని ప్రాంతాలు — ఐక్యంగా వుండడం — అవసరం.



విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణస్థలం వద్ద చలువ రాయితో మలచిన పీఠంపై ఇరువైపుల రెక్కలతో నిర్మించిన 53 అడుగుల ఉక్కు స్తంభం "ఉక్కు ఫ్యాక్టరీ పనికి ప్రధాని ప్రారంభోత్సవం" అన్న వాక్యాలను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో లిఖించడంతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు దానిపై చెక్కబడి ఉన్నవి.

సర్వతోముఖాభివృద్ధికి ఉక్కుపరిశ్రమయే వెన్నెముక

కేంద్రమంత్రి శ్రీ బి.ఆర్. భగత్ సందేశం

'అది వ్యవసాయిక రంగం కానీయండి లేదా పారిశ్రామిక రంగం అనండి లేదా ఆర్థిక రంగం కానీయండి, బహుముఖీనమైన మన సర్వాభ్యుదయ, అభివృద్ధులకు ఉక్కు వెన్నెముక వంటిది. ఆర్థికంగా మనం సాధించదలచిన యితోధిక అభివృద్ధి స్థైర్యం చాలవరకు మన ఉక్కు ఉత్పత్తి శక్తి సామర్థ్యముల పైననే ఆధారపడి వుంది. ఉక్కు పరిశ్రమను సహ్యాన్ని [illegible] విస్తరింప చేయుడానికి భారత దేశం ఎంతో అనువుగా అందివచ్చి యున్నది. ఈ దేశంలో ముడి ఇనుము గనులు అపారం. ఇవట నేలబొగ్గు కొరత లేదు. ఇతర ముడి సరుకుల కొరత అంతకు ముందే లేదు. సాంకేతిక నిపుణులు వేలమీద లెక్కిస్తారు. జనశక్తి అనంతం. ఉక్కు ఉత్పత్తి చేయు ప్రపంచ దేశాలలో భారత దేశం అనతి కాలంలో అగ్రస్థానాన్ని సంపాదించడం తథ్యం.

"ఈ దృష్టితోనే ప్రధాని విరుడు ప్రభుత్వ రంగంలో మూడు భారీ ఉక్కు ఫ్యాక్టరీలు నెలకొల్పబడగలవని ప్రకటించారు. ఆ మూడింటిలో ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి. నేటి శంకుస్థాపన మహోత్సవం ఒక ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే కాక, మొత్తం భారత దేశానికి చారిత్రాత్మక ప్రాముఖ్యం గల మహోజ్వల ఘట్టం.

"మన దేశంలోని పెద్ద ఓడ రేవుల్లో విశాఖపట్నం పేర్కొనదగినది. అట్టి, ఓడరేవు ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడం వల్ల ఉత్తర దేశాల నుండి తెచ్చుకోవలసిన ముడి సరుకుల దిగుమతికీ, మనం ఉత్పత్తి చేసే పంపే సరుకుల ఎగుమతికీ ఎంతో సౌఖ్యమూ, సౌకర్యమూ సమకూరుతున్నాయి. ఈ ప్రాంతంలో యింతకాలం నిద్రాణంగా వున్న పెక్కు సహజవనరుల అభివృద్ధికి స్థైర్యం యిది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు యిచట వెలసి, ఈ ప్రాంత అభివృద్ధికి అపారంగా దోహదం చేయగలవు.

"ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్యక్రమం నిరాటంకంగా శీఘ్రగతిని కొనసాగి త్వరలో పూర్తి కాగలదనీ, తత్ఫలితంగా ఆంధ్ర దేశమూ, భారతదేశము రెండూ కూడ ఏకకాలంలో మరింత సంపత్సమృద్ధములు కాగలవని ఆశిస్తున్నాను."

ఇతర పరిశ్రమలకు తోడ్పడే ఉక్కు ఉత్పత్తి

(5వ పేజీ తరువాయి)

లాల్ నెహ్రూ "మీరు ఎంత ఉక్కు ఉత్పత్తి చేసినా కొరత తప్పదు. ఆ లు విషయం నిర్మాణం మాత్రమేకాదు 'డిజైనింగ్' కూడా ఈ రెండింటిని నేర్చుకొం[illegible], వ్యయం నవృద్ధిని సాధించడానికి మనంతమనం చేయ[illegible]. మే ఉత్[illegible]" అనా రు. ఒక అంచనా ప్రకారం ఇప్పటినుంచి 20 ఏళ్లలోపుగా మనకు వాలుగుకోట్ల టన్నుల సామర్థ్యమైన ఉక్కు కావలసివుంది.

ఉక్కులో ఏర్పడుతున్న అధికమైన గిరాకీనిబట్టి టిస్కో, ఇస్కోలలో ఉన్న కెపాసిటీ హెచ్చించడానికి 1950 ప్రాంతంలోనే నిర్ణయం జరిగింది.

ఈ పరిశ్రమకు కావలసిన కోటానుకోట్ల రూపాయల పెట్టుబడి దృష్ట్యానేమి, జాతీయ ప్రాధాన్యం దృష్ట్యానేమి ఉక్కుపరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వరంగంలోనే ప్రభుత్వం యుక్తమని గ్రహించబడింది. కనుకనే ప్రభుత్వరంగంలో భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్‌లలో ఉక్కుఫ్యాక్టరీలునెలకొన్నాయి. ఆ తరువాత వాటి ఉత్పత్తిశక్తి (కెపాసిటీ) సాలుకు 30 లక్షల టన్నులనుంచి 59 లక్షల టన్నులకు హెచ్చించడానికి నిర్ణయించబడింది.

ఈ ఫ్యాక్టరీల సాధనలో విశేషంగా అభివృద్ధి పొందిన మూడుదేశాల సహాయం స్వీకరించాయి. భిలాయ్‌కి సోవియెట్ యూనియన్, రూర్కెలా ఫ్యాక్టరీకి పశ్చిమజర్మనీ, దుర్గాపూర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బ్రిటన్ తోడ్పడ్డాయి. ఈమూడు ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఆధునిక సాంకేతిక విశిష్టతను సంతరించుకొన్నాయి.

ప్రపంచ మొత్తంమీద ముందుగా స్థాపితమైన ఫ్యాక్టరీలలో ఒకటైన రూర్కెలా ఫ్యాక్టరీ అప్పటికే ప్రయోగావస్థలోనేవున్న ఎల్‌డి ప్రాసెసింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బొకారోలో పద్ద నాలుగవ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఫ్యాక్టరీ రెండవ దశలో సాలుకు 40 లక్షల టన్నుల ఉక్కుకడ్డీల ఉత్పత్తికి వీలుగా విస్తరించడానికి నిర్ణయించబడింది.

ప్రస్తుతం ఉక్కు విషయంలో ఏర్పడి వున్న కొరవవృష్ట్యా, వినియోగదారులకు సాధ్యమైనంతవరకు ధరాలతో నిమిత్తం లేకుండా సరాసరిగా అందేటట్లు చెయ్యడానికి పంపిణీని క్రమబద్ధంచెయ్యడానికి కొన్నిచర్యలు గైకొనబడ్డాయి. వేర్వేరురకాల ఉక్కుసన్నలయిలలో అంతరాయం కలగకుండా, పారిశ్రామికరంగంలో తాత్కాలికంగానైనా యిబ్బందులు పొడచూపకుండా విదేశాలనుంచి ఉక్కు దిగుమతులు కొనసాగించ బడుతున్నాయి.

ఇప్పుడున్న ఫ్యాక్టరీల ఉత్పత్తి ప్రథమ దశలో పదేళ్లలో ద్విగుణీకృతం కావడానికివీలుగా ఏటా పెరుగుతున్న పదిలక్షల టన్నుల ఉక్కు కొత్తగా ఉత్పత్తిచేసే కెపాసిటీ పెంచడం అవసరమని మనం గ్రహించగలిగాము.

ఇందుకే ఒక కార్యక్రమాన్ని రూపొందించాము. విశాఖపట్నం, హొస్పేట, సేలంలలో మూడు కొత్త ఫ్యాక్టరీల నిర్మాణానికి స్థలాల పైన ఆధారపడి నిశ్చయించాము. కార్యక్రమాన్ని శీఘ్రంగా అమలుజరపడానికి సర్వవిధాల శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాము.

కొత్త ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎందుకు కాలాకాలంపట్టాలి? అభివృద్ధి పొందిన దేశాలలో కూడా ఉక్కు ఉత్పత్తి కెపాసిటీకేమి ఫ్యాక్టరీ డిజైనింగ్‌కు నిర్మాణానికి, ప్రారంభించడానికి అయిదునుంచి ఏడు సంవత్సరాలు పట్టు తుంది.

మనం ఈ సందర్భంలో ఫ్యాక్టరీ నమూనాను రూపొందించడానికి అభివృద్ధికి, ఉత్పత్తి నిర్మాణాలకు అవసరమైన శక్తి యుక్తులను మనమే సాధించుకోవిప్పున్నాము. ఫ్యాక్టరీల నిర్మాణానికి సంబంధించిన సంపూర్ణనిపుణులు కూడా మనదేశంలోనేవున్నారు.

బొకారో ఫ్యాక్టరీ ఉత్పత్తి విస్తృతీకరణ విషయంలో ఒక నిర్ణయం చేశాము. అన్ని సలహాలు యివ్వడానికి సెంట్రల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ బ్యూరోను నియోగించాము.

మెసర్స్ ఎం. ఎన్. దస్తూర్ అండ్ కంపెనీ కూడా కొన్నివిషయాలలో సలహా లిస్తుంది.

కొత్త ఫ్యాక్టరీల నిర్మాణానికి కూడా మన దేశంలోనే ఏర్పాటు జరుగుతున్నాయి. వీటికి హెచ్‌ఎస్ 'మాతృసంస్థ' కాగలదు.

భిలాయ్‌లో సాలుకు 1,00,000 టన్నుల కెపాసిటీ కల రిఫ్రాక్టరీలు తయారుచేసే ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో స్థాపించడానికి కూడా

(మిగతా 8 వ పేజీలో)

ఆంధ్రప్రదేశ్ సందర్శించండి

కొల్లేరు, రామప్ప, పాకాల్ సరస్సులు, శ్రీకాకుళం, శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, భద్రాచలంలలోని బ్రహ్మాండమైన దేవాలయాలు కల సుందరమైన ప్రదేశం.

విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కర్మాగారం, మాచ్‌ఖండ్ ప్రాజెక్టు, మనోజ్ఞమైన అరకులోయ, అపూర్వమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నాగార్జున కొండమీద ప్రపంచంలోని ఒకే ఒకటైన దీవిపైనున్న మ్యూజియం తప్పక దర్శించండి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్‌లో ముఖ్యమైనదిగా విశాలిపొడుగున ప్రశాంతమనోహరమైన శిల్పస్థితి వెలగాని వుంటుంది. గోల్కొండ చారిత్రక దుర్గం, చార్మినార్ ఉన్నత గోపురాలు, ప్రపంచ విఖ్యాతి నొందిన సాలార్‌జంగ్ మ్యూజియం, బ్రహ్మాండమైన ఉస్మానియా విశ్వ విద్యాలయం, కొత్తగా వెలసొంటున్న పెద్ద పరిశ్రమలు భారతదేశపు ప్రాచీన శైలినాన్ని, ఆధునిక ప్రగతిని ఒకే సమయంలో ప్రతిబింబిస్తాయి.

వివరాలకు వ్రాయండి:

స్టేట్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
డిపార్టుమెంటు ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్సు
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్



దుర్గాపూర్ ఇండియాకు రూర్ వలె ఉక్కు పరిశ్రమకు ప్రధాన కేంద్రమై తన ఉత్పత్తి పరిధిని విస్తృతం చేసుకొంటున్న సమయంలో దినదిన ప్రవర్ధమానమవుతున్న ఎం ఏ ఎం. సి బహుముఖంగా తన పురోభివృద్ధిని సాధిస్తుంది. ఉత్పత్తిని హెచ్చించవలసిన అవసరం ఏర్పడటంతో అది తన శక్తి సామర్థ్యాలతోను, సద్భావంతోను అధికోత్పత్తి సాధిస్తున్నది. ఎం. ఏ ఎం సి అసమాన సాధన సంపత్తి గల మహా పరిశ్రమగా దేశ ఆర్థికాభ్యుదయాన్ని సాధిస్తుంది.

ఈ కార్పొరేషన్ 1969 లో వైవిధ్యంగల కార్యక్రమాన్ని ప్రారంభించింది.

గనులకు, రేవులకు పరిశ్రమాగారాలకు తమ ఉత్పత్తిని విశిష్టతతో హెచ్చించడానికి ఆధునిక యంత్రపరికరాలు అవసరం. ఆ గిరాకీ తీర్చడానికి ఎం ఏ ఎం సి నానేకరకాల యంత్రపరికరాల ఉత్పత్తిద్వారా పారిశ్రామిక మహారథాన్ని నడిపిస్తున్నది.

ఉత్పత్తులలో: వైండర్లు (1600 కిలోవాట్ల వరకు) మైన్ వెంటిలేటింగ్ ఫ్యాన్లు (1600కి వా వరకు) హాలేజ్ వంపులు,నష్మర్లు, లోకోమోటివ్‌లు (డీసెల్ మరియు బ్యాటరీ) మైన్ (ప్రాప్) (ఫ్రిక్షన్ అండ్ హైడ్రాలిక్) కోల్‌కటింగ్ మెషిన్లు, మైన్‌కార్లు, అండర్‌గ్రౌండ్ కన్వేయర్లు, కాంపోనెంట్లు, తదితరములు మరిన్ని స్టీ కర్లు, రిక్లెయిమర్లు — స్టాకర్ — కమ్‌రిక్లెయిమర్లు, షిప్ లోడర్లు, ఫీడర్లు, హెవీ డ్యూటీ కన్వేయర్లు (1600 మి మీ వరకు) గేర్‌బాక్సులు (వేర్వేరు రేంజిని) తదితరములు.

ఎం ఏ ఎం. సి ప్రాజెక్టు నివేదికలను రూపొందించడమేగాక, మైనింగ్ పై టర్న్‌కీ [illegible]



MINING & ALLIED MACHINERY CORPN. LTD.,
(A Government of India undertaking)
DURGAPUR-10, WEST BENGAL

పరిశ్రమల స్థాపకులకు బహిరంగ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఎన్నుకోవాలి?

మీకు లభించేవి:

(ఏ) పారిశ్రామిక లైసెన్సులు సంపాదించడంలో రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు.
(బి) పారిశ్రామికాభివృద్ధి ప్రాంతాలలో మంచి స్థలాలు
(సి) కన్సెషన్ రేట్లకు నీటిసరఫరా.
(డి) సాంద్ర విద్యుచ్ఛక్తి అవసరమైన పరిశ్రమలకు కన్సెషన్ టారిఫ్ రేట్లు.
(ఇ) ఆక్ట్రాయి లేదు.
(ఎఫ్) సముదారమైన ఆర్థిక సహాయం.
(జి) జాయింటు వ్యాపార పథకాలు.
(హెచ్) ప్రభుత్వ కొనుగోలు కార్యక్రమాలలో ప్రోత్సాహం.

ఖనిజ సంపదతో సమృద్ధి, ప్రోత్సాహకరమైన సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సంస్థాపకులను లాభదాయకమైన పరిశ్రమల స్థాపనకు పూనుకొనవలసినదిగా ఆహ్వానిస్తున్నది.

కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం కలిగించే అనేక సదుపాయాలు

(ఏ) అమ్మకంపన్ను సదుపాయం.
(బి) నీటి రాయల్టీలు.
(సి) వ్యవసాయేతర పన్నులేదు.
(డి) విద్యుచ్ఛక్తి వాడకంపై సబ్సిడీ.
(ఇ) వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహకర సౌకర్యాలు.
(ఎఫ్) పారిశ్రామిక వాడలలో షెడ్లుకు, ప్లాట్లకు అద్దె సబ్సిడీలు.

పరిశ్రమల స్థాపకులు అవసరమైన సదుపాయాలను పొందడంలో ప్రభుత్వ ప్రధాన కార్యాలయ అధ్యక్షుడుగా పరిశ్రమల డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఏర్పాటైన ఉన్నతాధికార సంఘం సత్వరంగా సహాయం అందించడానికి త్వరితగతిన దరఖాస్తులను పరిశీలన చేస్తుంది. రు. 5 కోట్లకు మించకుండా పెట్టుబడి కల పరిశ్రమలకు ఇది ఎక్కువ సౌకర్యాలు.

పరిశ్రమల స్థాపకులకు ఆంధ్రప్రదేశ్, ఒక నూతన సీమ

Grams: "PRESSTEELS" ఫోన్: 89023

ప్రెస్టీల్స్ అండ్ ఫాబ్రికేషన్స్

మెకానికల్, సివిల్, అండ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు
సనత్‌నగర్, హైదరాబాద్ - 18.

ఉత్పత్తిదారులు:
ప్రిసిషన్ టూల్సు, జిగ్స్, ఫిక్చర్సు, స్ట్రక్చరల్ అండ్ షీట్ మెటల్ ప్రొడక్ట్సు,
ఇండస్ట్రియల్ హాట్ ఎయిర్ బ్లోయర్లు, హాట్ ఎయిర్ ఓవెన్లు, మఫుల్ ఫర్నేసెస్‌లు,
డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ హీటింగ్ ఎలిమెంట్స్ వగైరా.,

★

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ
స్టీల్ పైలన్
డిజైనర్లు, ఫాబ్రికేటర్లు, ఎరెక్టర్లు

నైజాం సుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ వారి

మనఃపూర్వక శుభాకాంక్షలు

★

వైట్-క్రిస్టల్-సుగర్, పవర్ ఆల్కహాల్,
యానిమల్ ఫీడ్స్, కార్బన్-డై-ఆక్సైడ్ గ్యాస్
మరియు కన్ఫెక్షనరీ

★

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీకి
భారత ప్రధాని —
శ్రీమతి ఇందిరాగాంధి
శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో

మెసర్స్ ఎం. జి. బ్రదర్స్

ఆటోమొబైల్ ఇంజనీర్సు అండ్ డీలర్స్
పోస్టు బాక్సు నెం. 13 కర్నూలు (ఏ. పి.)
నుంచి
హృదయపూర్వక శుభాకాంక్షలు
అమిత వ్యయానికి, మన్నికకు టాటా డీసెల్ ట్రక్కు మరియు బస్ ఛేసిస్
కర్నూలు, కడప, అనంతపూరు జిల్లాలకు అధికారంపొందిన డీలర్లు:
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లు, స్కూటర్లు
బుల్లెట్: 3.5 హెచ్. పి.,
క్రుసేడర్, 1.75 హెచ్. పి.
ఫాంటాబ్యులస్ స్కూటర్లు: 1.75 హెచ్. పి.
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు అధికారంపొందిన డీలర్లు
మీ టైర్లను
ఎం. జి. బ్రదర్స్ టైర్ రిట్రెడర్సు కర్నూలు
వద్ద రీట్రెడ్ చేయించండి.
మాస్సీ ఫెర్గుసన్ ట్రాక్టర్లు వ్యవసాయిక ఉపకరణాలతో
అగ్రస్థానంలో వుండండి.
ఎం. జి. ఫారం ఎక్విప్‌మెంట్, కర్నూలు
కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు
అధికారంపొందిన డీలర్లు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతనాధ్యాయం

(5 వ పేజీ తరువాయి)

వస్త్రాలు, వెజిటబుల్ ఆయిల్స్, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ జనుము, సిమెంటు వంటి కొత్త పరిశ్రమలు పింగాణి, రసాయన ద్రవ్యాలు, ఎరువులు, యంత్ర పరికరాల పరిశ్రమలు చాలా నెలకొల్పబడ్డాయి ఒక అంచనా ప్రకారం ప్రైవేటు పెట్టుబడి వ్యవస్థా రంగంలో మొదటి, రెండవ, మూడవ ప్రణాళికలలో సుమారు 21 కోట్లు, రు 25 కోట్లు, రు 55 కోట్లు వున్నది

రెండవ ప్రణాళికలో ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ఆర్థిక సహాయం విరివిగా అందచేయడం కారణంగా అవి ఎక్కువ సంఖ్యలో ప్రారంభం అయినాయి రు 4 కోట్ల మేరకు పెట్టుబడితో 600ల చిన్న యూనిట్లు నెలకొల్పడం జరిగింది తృతీయ ప్రణాళికా కాలంలో వెయ్యి చిన్న యూనిట్లు రు 6 కోట్లు మొత్తం పెట్టుబడితో నెలకొల్పారు తృతీయ ప్రణాళిక ముగిసిన నాలుగు సంవత్సరాల కాలంలోనూ 3,000ల చిన్న యూనిట్లు రు 10 కోట్ల పెట్టుబడితో ప్రారంభం అయినాయి వ్యవస్థా రంగంలో పెట్టుబడి ఆ సమయంలో రు 1000 కోట్లు వుంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం పరిశ్రమలు రాష్ట్రంలో సమానంగా అభివృద్ధి చెందటానికి వీలుగా పారిశ్రామికీకరణకు అనేక విధాల సహాయం ఈ క్రింది విధంగా కలుగ చేస్తున్నది.

ఎ) ఆర్థిక సహాయం ఋణాలు గ్రాంటుల రూపంలో—

బి) పారిశ్రామిక ఎస్టేట్ల స్థాపన, పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలను పెద్ద పరిశ్రమలకు ఏర్పాటు చేయుట గరిష్ట అంచనాలను దాదాపుగా సమీపిస్తూ, రాష్ట్రంలో మొత్తం మీద అభివృద్ధి సాధించబడింది.

ఈ కారణాలవల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉక్కు ఫ్యాక్టరీ పని ప్రారంభం కావడం ఈనాడు ఒక ప్రత్యేకత కానవస్తుంది. వ్యవసాయం ప్రాతిపదికగా వున్న ఆర్థిక అవసరాలు తీరడానికి, గొప్ప అభివృద్ధిని సాధించడానికి ఈ ప్రాజెక్టు తగినంత పుష్టిం యివ్వగలదని ఆంధ్ర ప్రజలు ఆశ పెట్టుకున్నారు

సి) శిక్షణ పథకాలు— ప్రయోగాత్మక ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ

డి) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ లఘు పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, ప్రత్యేక ఏజెన్సీలు నెలకొల్పడం

ఆంధ్రప్రదేశ్‌లో పంచవర్ష ప్రణాళికల ద్వారా అటు ప్రభుత్వం, యిటు ప్రజలు అన్ని రంగాలలో ఆర్థిక సాంఘిక జీవన అభివృద్ధికి సరిసమానంగా కృషి చేశారు పారిశ్రామిక రంగంలో కొంత ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన వల్ల ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ దిగువ విధంగా అభివృద్ధి వుంటుంది

1 తలసరి ఉత్పత్తులు విలువ 1965 లో వున్న రు 12 90 నుంచి రు 50 లకు పైగా
2. పారిశ్రామిక రంగం ద్వారా ప్రభుత్వానికి రాబడి 9 శాతం నుంచి 18 శాతానికి పెరగటం
3 మొత్తం పారిశ్రామిక రంగానికి మూలం అయిన ఫ్యాక్టరీ వ్యవస్థలు యిప్పటికి 38 శాతం స్థాయి నుంచి 70కి పెరగటం
4 పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి వాడకం 1,300 మిలియన్ యూనిట్ల నుంచి 1,900 మిలియన్ యూనిట్లకు పెరుగుతుంది
5 తలసరి విద్యుచ్ఛక్తి వాడకం యిప్పటి 45 కి.వా. నుంచి 65 కి.వా. పెరుగుతుంది
6. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ప్రత్యక్షంగా 40 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది ఉత్పత్తి ప్రారంభించినపుడు 20 వేల మందికి ఉద్యోగాలు వుంటాయి పరోక్షంగా దీనికి రెట్టింపు సంఖ్యకు సర్వీసు, అనుబంధ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తాయి.
7. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల విశాఖపట్నం దేశంలోని ఇతర పెద్ద పట్టణాలైన మద్రాసు, బొంబాయి, కలకత్తాల వలె అభివృద్ధి చెందగలదు ఇప్పటికే రిఫైనరీ, హెవీప్లేట్సు, వెసెల్సు ఫ్యాక్టరీ అక్కడ పని చేస్తున్నాయి జింకుశుద్ధి కర్మాగారం నెలకొల్పబడుతున్నది ఈ విధంగా పారిశ్రామిక సంస్థలు నెలకొల్పడం వల్ల ఆ ప్రాంతం అంతటా కెమికల్, పెట్రో—కెమికల్, మెటలర్జికల్, ఇంజనీరింగ్ పరిశ్రమల కేంద్రీకరణ జరగగల అవకాశం వుంది.

కేటలిస్టు

విశాఖపట్నం, దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలే గాక రాష్ట్రం అంతటా ఉక్కు ఫ్యాక్టరీ ప్రభావం వుండగలదు. రాష్ట్రం అంతటా ఆధునిక ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి ఈ ఫ్యాక్టరీ 'కేటలిస్టు'గా వుండగలదు.

ఉక్కు ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలు వినియోగ, సర్వీసు పరిశ్రమలు రాష్ట్రం అంతటా అభివృద్ధి కావడానికి ఒక గొప్ప స్థావరం కావాలని నేను ఆశిస్తున్నాను.

ఈ ప్రాజెక్టు, యితర కొత్త వ్యవస్థలు లాభదాయకంగా ఒకదానితో ఒకటి చక్కని సంబంధ బాంధవ్యాలను కలిగి నిజాం ప్రతిపదికపై పని చేయడానికి హిందూస్తాన్ ఉక్కు సంస్థ, మన పరిశ్రమల శాఖ కృషి చేయడానికి యిది మంచి సమయం అని నేను అనుకుంటున్నాను ఇది ఎలా జరుగుతుంది? నేను సలహా యివ్వడానికి సాహసించను కాని మన పరిపాలకులు, ఇంజనీర్లు సద్భావంతో వ్యవహరించవలసి వుంటుందని అనుకుంటాను

ఉక్కు ప్లాంటుకు కావలసిన అన్ని వర్కుషాపులు నెలకొల్పడంలో తగిన స్థానం వుండటం అవసరం ముఖ్యమైన అవసరాలకు గాక మిగిలిన వాటికి రాష్ట్రంలోని పెద్ద పారిశ్రామిక వేత్తల సహకారం, మధ్యరకం, చిన్న అనుబంధ యూనిట్లు నెలకొల్పడానికి పారిశ్రామిక శాఖ పొందవచ్చును

ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు తమకు గల సాంఘిక బాధ్యతలలో భాగంగా తమకు వస్తున్న చిక్కులను ఎదుర్కొనవలసి వుంటుంది

మైలురాయి

ఈ కారణాలన్నింటి వల్లనూ ఆంధ్ర ప్రజలు తమ అభివృద్ధికై చేస్తున్న ప్రయత్నాలలో ఉక్కు ఫ్యాక్టరీ చరిత్రాత్మకమైన ఒక మజిలీ కాగలదు

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకూ భవిష్యత్తు చూసినట్లయితే యితర రాష్ట్రాలతో సమానంగానే వుంది మనం వెనుకటి కన్నా యింకా ఎక్కువగా సమర్థవంతంగా కృషి చేసి విద్యావంతులైన యువతీ, యువకులలో నిరుద్యోగం తొలగించి ప్రణాళికల సత్ఫలితాలను పొందడానికి ప్రాంతీయ అసమానతలు తొలగడానికి కృషి చేయాలి

ప్రాంతీయ అసమానతలు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితి వల్ల ప్రాంతీయ వ్యత్యాస సమస్యలను పరిష్కరించాలి రాయలసీమ—తెలంగాణాల అస్థిగతులను దృష్టిలో వుంచుకొని వ్యవసాయరంగం మినహాగా ఉద్యోగావకాశాలను పెద్ద యెత్తున కలుగ చేయుడానికి తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో క్రమంగా సాంకేతిక లేదా పారిశ్రామిక సంస్థలను పట్టణాలు, గ్రామాలలో నెలకొల్పవలసిన అవసరం వున్నది ఇది మన ప్రణాళికలలో లోపంగా వున్నది ఇంతకు ముందు వలె గాక యిపుడు మరింత కృతనిశ్చయంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు జరపవలసి వున్నది

పారిశ్రామిక రంగంలో అభివృద్ధి మందకొడిగా వుండటం—వ్యవసాయ రంగంలో ప్రాంతీయ వ్యత్యాసాలు కొంతవరకు 1969లో తెలంగాణా ప్రాంతంలో చెలరేగిన అశాంతికి ముఖ్య కారణం తక్కువ ఉత్పత్తి, తక్కువ వినియోగం, తక్కువ ఆదాయం యివి ఒక విషవలయం. బహుశః ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్య అభివృద్ధి సాధ్యమా అసాధ్యమా అని కాదు సాధించిన అభివృద్ధిని మనం ఎలా ఉపయోగించుకోగలమా అనేదే గత 15 సంవత్సరాలలో మనం సాధించిన ఆర్థిక సాంఘిక మార్పులు ఆదాయం మార్పిడికి సంబంధించిన అనేక సమస్యలను ఉత్పన్నం చేస్తున్నాయి వాటన్నింటికీ మన అనుభవం దృష్ట్యా పరిష్కార మార్గాలు ఆలోచించాల్సి వుంది వీటికి సాంప్రదాయానుగుణమైన వివేకం" జవాబు యివ్వజాలదు. ప్రణాళిక కింద్ర 1951 నుంచి పారిశ్రామికీకరణ అద్భుతంగా అభివృద్ధిని సాధించింది. భారత దేశంలో పారిశ్రామిక రంగం సాధించిన అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తను కూడా కొంత భాగాన్ని పంచుకున్నది అయితే హైదరాబాద్, విశాఖపట్నం వంటి

(మిగతా 8 వ పేజీలో)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్

1951 సం.పు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టం క్రింద స్థాపించబడిన ప్రప్రథమ ఋణసహాయక సంస్థ

ఋణాలిస్తుంది.

వాయిదాల పద్ధతి చెల్లింపుపై స్వదేశీ యంత్రాల సప్లయిదారులకు డెపర్డ్ పేమెంటు గ్యారంటీ లిస్తుంది.

ఇంకా

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమాగారాల స్థాపనకు ప్రజలకు విక్రయించే షేర్లు, స్టాకు, డిబెంచర్లు కొంటుంది.

కార్పొరేషన్ యిప్పటికి సుమారుగా వెయ్యి పారిశ్రామిక సంస్థలకు 20 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం చేసింది, వీటిలో 770 సంస్థలు లఘు పరిశ్రమ రంగానికి చెందినవే.

కార్పొరేషన్ లఘు పరిశ్రమలకు 20% రిలాక్స్‌డు మార్జిన్‌తో తక్కువైన 7½% వడ్డీకి డబ్బు సమకూర్చుతుంది.

ఈ ఋణ ధనసహాయంలో విశేషం వుంది ఋణం యిచ్చిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలలోను ఋణంలోని 30% మేరకు వాయిదాలపై వడ్డీ ఇవ్వ నక్కరలేదు మరోవిధంగా చెప్పాలంటే బాలారిష్ట దోషాలను గడిచి గట్టెక్కడానికి ద్రవ్యం సులభంగా చేతికందడానికి వీలుగా సహాయపడుతుంది

ఇంతేకాదు పారిశ్రామికంగా వెనుకబడివున్న ప్రాంతాలకు యంత్రాలపై ఇంకా తక్కువైన 15% మార్జిన్‌తో తగ్గింపు వడ్డీ 6% మీద కార్పొరేషన్ అప్పులిస్తుంది.

ముఖ్య వార్త



1971 మోడలు 8 ఆం. గ్యారంటి, వెదర్ ప్రూఫ్, ఎయిర్ మార్షల్ ట్రాన్సిస్టర్లు రంగుల క్యాబినెట్లతో కేబినెట్లలో అమర్చినవి పొందండి.

తగ్గింపుధర రు 260— కొనదలచు దారులు పూర్తి పేరు, చిరునామా ఇంగ్లీషులో వ్రాయండి. సరుకులు పార్సెలులో పంపబడును.

AIR MARSHAL AGENTS (APV) DELHI-31

సల్ఫర్ సోప్

బెంగాల్ కెమికల్

కడప జిల్లా లారీ అండ్ బస్సు యజమానులకు శుభవార్త!

ఈ దిగువ నుదహరించిన కడప జిల్లా టైరుడీలర్లతో 'కడప జిల్లా టైరు డీలర్సు అసోసియేషన్ (The Cuddapah District Tyre Dealers' Association) అను సంస్థను జిల్లాస్థాయిలో రూపొందించడమైనది.

1 ఎమ్/ఎస్ కృష్ణం సుబ్బరాయశ్రేష్ఠి అండ్ సన్సు — కడప
2. ,, రహమతీయా ఆటోమొబైల్స్ — ,,
3 ,, ఎస్ ఖాదర్‌భాషా — ,,
4. ,, ఎస్ మహబూబ్‌భాషా అండ్ బ్రదర్సు — ,,
5 ,, చీతిరాల బ్రదర్సు — ,,
6. ,, స్వామిసర్వా టైరువర్క్సు — ,,
7. ,, కడప టైరు సేల్సు అండ్ కంపెనీ — ,,
8. ,, పి. వెంకటకృష్ణయ్య నాయుడు అండ్ సన్సు — ,,
9 చీతిరాల రామసుబ్రహ్మణ్యం — ప్రొద్దుటూరు
10 శ్రీ బాలాజీ టైరు ట్రేడర్సు — ,,
11. ,, మినర్వా టైరువర్క్సు — ,,
12. ఆరవేటి రామలింగయ్యశ్రేష్ఠి — పులివెందుల
13. కె రాధాకృష్ణయ్య నాయుడు అండ్ కంపెనీ — రాయచోటి

పై దెల్పిన సంస్థ కడప టౌన్— డోర్ నెం. 4/237 లో (స్టేటుబ్యాంకు ఎదురుగా) 16—1—1971 తేదీనుండి నిర్వహింపబడును. జిల్లాలోని లారీ బస్సు యజమానులు వారి లారీ, బస్సుల ఆర్. సి. బుక్ పై ఆఫీసులో చూపించి, సభ్యత్వ రుసుము రూ 10 — లను చెల్లించి వారి పేర్లను నమోదు చేసుకొనవలెను. లారీ బస్సుటైర్లను వుత్పత్తిదారుల లిస్టుధరలమేరకు స్టాకువున్నంతవరకు వరుసక్రమములో రిజిస్టరు కాబడిన యజమానులకు టైర్లు సరఫరా చేయబడును. అదనపు వివరములకు పై కార్యాలయములో పనిచేయు వేళలందు విచారించుకొన గోరెదము.

పై సదవకాశమును లారీ బస్సుయజమానులెల్లరు జారవిడువక సద్వినియోగపరచుకొని మాతో సహకరించవలెనని విజ్ఞప్తి చేయడమైనది.

కడప, — కార్యదర్శి,
12-1-1971. — కడపజిల్లా టైరుడీలర్సు అసోసియేషన్.



★ విజ్ఞప్తి ★
ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న
విద్యార్థులకు - ప్రజలకు - మృతవీరులకు
మా దంపతుల 'శుభాకాంక్షలు' 'జోహార్లు'
సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం-నిరుద్యోగ నిర్మూలన-ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి-భారతసమైక్యత-పౌరహక్కులపరిరక్షణ-ధ్యేయంగా
'స్వతంత్రంగా' ఏలూరు
పార్లమెంటు సీటుకు పోటీచేసే నన్ను
ప్రజలు, విద్యార్థులు గెలిపించ ప్రార్థన.
ప్రత్తి శేషయ్య
తాడేపల్లిగూడెం. (ఉక్కు ఉద్యమ సత్యాగ్రహి)

లోక్ సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠీ దిన పత్రిక

కనబడుటలేదు

చామర్తి బాపన్న శాస్త్రి
బాపన్నా, అంతా క్షేమంగా వున్నాము. నీ కేమియు భయములేదు. వెంటనే రావలెను. లేదా నీ అడ్రసు వ్రాయుము.
చింతలూరు. ఇట్లు
చామర్తి రామమూర్తి

ఇదే అందానికి పునాది:
దీనిని రోజు తీసుకోండి

నిజానికి, మీ అందము మీ ఆరోగ్యము మీదనే ఆధారపడి వుంటుంది. అది మీకు తెలుసునుగదా! శక్తి ఉత్సాహము, స్వచ్ఛమైన చర్మము, కళ్ళలోని కళకళ, జీవము ఉట్టిపడు శిరోజములు—ఇవన్నియు మీ అందము, వ్యక్తిత్వములను ఎంచి చెప్పుతాయి.
వీటిని కలిగియుండడానికి మీ శరీరానికి సంతులిత ఆహారము అవసరము. అనేక మంది సంతులిత ఆహారము తినుటలేదు. పైగా ప్రస్తుతస్థితి కూడా బరువులకు దోహదము ఇస్తుంది.
ఫర్వాలేదు. మీకు కావలసిన ఆత్యావశ్యక పోషక పదార్థాలన్ని 'విటమినెట్స్ ఫోర్టె'లో దొరుకుతాయి. వీనిలో 11 విటమిన్‌లు, 5 ఖనిజాలు ఉన్నాయి. మీ మందులషాపులో వీటిని కొనండి. 'విటమినెట్స్' ఫోర్టె యొక్క మెరుస్తూ ఎర్రగా వున్న ప్రతి మాత్రలో జీవశక్తి నిండియున్నది రోజుకొక్క మాత్ర తీసుకోండి.
'విటమినెట్స్' ఫోర్టె 'రోష్'
ట్రేడ్ మార్కు
'రోజు 15 పైసల కంటే తక్కువ ఖర్చుతో శక్తి ఆరోగ్యములను నింపెట్టుకోనండి'
'రోష్' ఉత్పత్తి వోల్ డిస్ట్రిబ్యూటర్లు వాల్టాస్ లిమిటెడ్ VT-9758



చాలా కాలంగా నాణ్యతకు సాంకేతిక విజ్ఞానానికి పేరొందిన టెలిఫంకన్ వారికి ధన్యవాదాలు. అందుకనే ప్రపంచంలోని స్టేషన్లన్నీ మీ కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు మీ వ్రేళ్లతో మీట్లు తిప్పేటప్పుడు చాలా కొన్ని వందల స్టేషన్లు మీ ముందుకు రావడానికి సిద్ధంగా వున్నాయి. టెలిఫంకన్ ట్రాన్సిస్టరు మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది, ఆనందింప చేస్తుంది, మరువలేకుండా చేస్తుంది. ఇది శక్తి వంతమైన, సూక్ష్మగ్రాహకమై పటిష్టమైన రేడియో తక్కువ ధరతో ఎక్కువ లాభాన్ని పొందండి.
3 బ్యాండ్లుగల కామెట్ రూ. 268/- 4 బ్యాండులుగల మర్క్యూర్ రూ. 415/-
ధర ఎక్సైజ్ పన్నులతో సహా ఇతర స్థానిక పన్నులు అదనం.
టెలిఫంకన్‌తో నాణ్యత ముందు ధర వెనుక టెలిఫంకన్ ఇండియా లిమిటెడ్
Benson 64 Tel

క్రీడాలోకం

వరహాపురం జట్టుకు వెంకట్రామయ్య ట్రోఫీ

తెనాలి, జనవరి 19 : ఇక్కడ జరిగిన ఆలపాటి వెంకట్రామయ్య స్మారక వార్షిక చెడుగుడు టోర్నమెంటులో హైదరాబాద్ ఆర్ టి. ఆర్ సి. (ఏలూరు) ను 19—11 తో ఓడించి వరహాపురం జట్టు ట్రోఫీ గెల్చుకుంది.

ఆర్. టి. ఆర్ సి. కాంబినేషన్‌కు ప్రఖ్యాతి పొంది, పలు టోర్నమెంటులు గెల్చింది ప్రతిగా వరహాపురం జట్టులో వివిధ జట్లకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు కూడి ఆడారు వీరు చూపిన ధాటివల్ల ఆర్ టి ఆర్ సి కాంబినేషన్ దెబ్బతింది కోటేశ్వరరావు, ముఖ్యమ్యాన్యం ఎంత ప్రయత్నించినా కోలుకోలేక పోయారు విజేతల జట్టులో మిర్రిపూడి ఎన్ వెంకట్రామరాజు (మరిద్దరు) బొర్రా వాగేశ్వరరావు, అశోక్‌కుమార్ (చీరాల) ఆడారు

వర్ధమాన యువ ఆటగాళ్లు ఎల్ వెంకటేశ్వరరావు, (ఐ టి ఐ తెనాలి) యల్లమందారావు (బాపట్ల) లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వబడినవి.

కానసభ్యుడు శ్రీ యడ్లపాటి వెంకటరావు అధ్యక్షతనుజరిగినసభలో సినిమాక్టరు శ్రీ రాజబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, బహుమతి ప్రదానం చేశారు ప్రముఖ పేటరన్ శ్రీ అవధాని వందన సమర్పణ చేశారు

అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్

విశాఖపట్నం, జనవరి 19 : ఇక్కడ జరుగుతున్న విశ్వవిద్యాలయ క్రికెట్ ఛాంపియన్ షిప్‌లో బొంబాయి, మద్రాసు ఫైనలుకు చేరినవి ఈ పోటీ రేపు బుధవారం నుంచి ప్రారంభమగును

నిన్న ముగిసిన పోటీలో మద్రాసు కలకత్తాను ఒక వికెట్టు తేడాతో ఓడించింది. ఆఖరి వికెట్టు పడిన కలకత్తా గెల్చేలేదు కానీ, బౌలరు కాలే పంపిన బంతిని బాట్స్‌మన్ మూటిగా డ్రైవ్ చేయగా, అతను అందుకోకపోగా చేతినుండి దూసుకుని బౌండరీ చేరగా, అదృష్టం కలిసిరాగా, మదరాసు గెల్చింది బహు రసవత్తరంగా ముగిసిన కొద్ది పోటీలలో ఇది ఒకటి.

స్కోరు : కలకత్తా : 204., 106.
మద్రాసు : 138, 174 (9 వికెట్లకు)

మొన్న బొంబాయి గుజరాతును 7 వికెట్లతో ఓడించి, ఫైనలు చేరింది. ఈపోటీలో బొంబాయి మొదటి ఇన్నింగ్సు ప్రారంభంలో దెబ్బతిని, చివరకు కోలుకొని సంపూర్ణ విజయం సాధించింది

పంజాబ్ యూనివర్శిటీకి హాకీట్రోఫీ

జోద్‌పూర్, జనవరి 19 : ఇక్కడ జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ హాకీ పోటీలలో పంజాబు విశ్వవిద్యాలయం ఛాంపియన్ షిప్పు సాధించింది మద్రాసుకు రన్నర్ బహుమతి లభించింది

వీరిద్దరి మధ్య కీలక పోటీలో పంజాబు 1—0 తో గెల్చింది ఒలింపియన్ హర్మీన్ సింగ్ సోదరుడు శ్రీ అజిత్‌సింగ్ విజేతలకు గోలు చేశాడు మద్రాసు జట్టులోని స్ట్రైకర్ జేన్ వేగంగా కదిలి పంజాబు డిఫెన్సును ఛేదించాడు ఆఖరిలో ఇతడు గోలుచేశాడు. కాని, అంపైర్ దానిని త్రోసిపుచ్చాడు.

వింబుల్డన్ టెన్నిస్‌లో నూతన నిబంధన అమలు

లండన్, జనవరి 19 : ప్రపంచ విఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో కూడా 'టై బ్రేకర్' నిబంధన ఈ సంవత్సరం నుండి అమలు పెట్టుటకు టోర్నమెంటు నిర్వాహకులు నిర్ణయించారు అయితే, ఇందులో కొద్ది మార్పు చేయబడింది

ఆఖరు సెట్టులో ఈ నిబంధన అమలు పర్చరు అంతకు ముందు సెట్టులలో గేము స్కోరు 8—8 కాగా, 12 పాయింట్ల మేర పోటీ పొడిగించబడును ఎవ్వరు 2 పాయింట్లు వ్యత్యాసము చూపుదురో వారు గెల్చెదరు 6—6 అయినా చెలోకసారి సర్వుచేస్తూ, 2 పాయింట్ల తేడాతో ఎవరో ఒకరు గెల్చే వరకు ఆ సెట్టు కొనసాగుతుంది

నూతనాధ్యాయం

(7 వ పేజీ తరువాయి)

పెద్ద నగరాలు మినహా పెద్దగా ఉత్తర ప్రాంతాలలో పరిశ్రమలు పెరగలేదు అందుచేత పెద్ద పట్టణాలు కూడా ఆధునికంగా ఏమాత్రం అభివృద్ధి జరగకుండా వుండిపోయాయి మన జిల్లా కేంద్రాలలో పట్టణాలలో విద్యావంతులైన యువతీ యువకులు తగిన జీవనోపాధి లేకుండా వున్నారు ఈ విషయాన్ని మనం గమనించాలి హైదరాబాద్‌లోనూ, విశాఖపట్నంలోనూ, పెద్ద పరిశ్రమలు యింకా రావచ్చును కాని జిల్లాలలో ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రజల ఆర్థికాభివృద్ధికి అవి అవకాశాలు కల్పించజాలవు ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినంత వరకు వాస్తవం. అక్కడ కేవలం 20 అం వర్షం వుంటుంది మనం అటువంటి కరువు ప్రాంత జిల్లాలకు అభివృద్ధి సౌకర్యాలు కల్పించవలసి వున్నది. అందుకు తగిన పారిశ్రామిక పథకాలు యితర కార్యక్రమాలు మనం అన్వేషించవలసి వున్నది అంటే యిందుకు మనం కొత్త వ్యవస్థా పద్ధతులు రూపొందించుకోవాలి నగరాలు గాక పట్టణాలు, గ్రామాలలో ఆర్థికాభివృద్ధి సౌకర్యాలను రాష్ట్రం అంతటా విద్యావంతులైన యువతీ యువకులకు కలుగచేయవలసి వున్నది ఇది మనందర్నీ, ప్రజా నాయకులను, పరిపాలకులను, ప్రణాళికా నిపుణులను, సాంకేతిక నిపుణులను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య— పాశ్చాత్య దేశాలు పెద్ద పరిశ్రమల ద్వారా దానిని సాధించాయి మనం కూడా ఆ పద్ధతులను గత 15 సంవత్సరాలుగా అవలంబిస్తూ వచ్చాము కాని మన ప్రజలకు అవి ఏవిధమైన సంపదను యివ్వలేక పోయాయి. మనం మన స్వాభావిక పరిస్థితులకు అనుగుణమైన కొత్త పద్ధతిని ప్రారంభించాలి కొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా అమెరికా చందమామ పైకి మానవుణ్ణి పంపింది అదే విధంగా మన సాంకేతిక నిపుణులు అదే విధంగా మన ప్రత్యేక అవసరాల దృష్ట్యా పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులకు అనువైన పద్ధతులను కనిపెట్టాల్సి వుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సౌభాగ్యానికి ఉక్కు ఫ్యాక్టరీ కొత్త అధ్యాయాన్ని సృష్టించగలదని నేను ఈ శుభ సమయంలో ఆశిస్తున్నాను.



సంతాపము



శ్రీ పొదిల వెంకన్నగారు,
జననం తణుకు మరణం
10 8 1904 10.1 1971

రాముడు : పాలకాలూ! ఏమిట్రా ఈ అన్యాయం? ఇంత డబ్బు దగ్గర వుండి ఈ అవస్థ ఏందుకరా?

పాలకాలు : అమ్మమ్మమ్మ! అది నీ పొమ్మ, స్నేహితుడి పొమ్మ ఆడపిల్ల సొమ్ము అపగించుంటైనా అంగిట్లోకి జారనిస్తానా? పాపం! మహాపాపం! నీ కూతురికి కారు కొన్నాను, పొలం కొన్నాను, మేడ కొన్నాను అదే నాతృప్తి.

ఈ విచిత్ర మిత్రులను "ద్రోహి" చిత్రంలో చూడండి!

కావాలి!
అన్నదాత
వ్యవసాయదారుల సచిత్ర మాస పత్రికకు గ్రామాల్లో చందాదారులను చేర్పించడానికి యువకులైన జిల్లాకార్యకర్తలు కావాలి.
ఉద్యోగ స్వభావం : ప్రతి గ్రామానికీ వెళ్లి రైతులతో వ్యవసాయ విషయాలు గురించి మాట్లాడి, వారిని అన్నదాత పాలు చందాదారులుగా చేర్పించాలి.
అర్హతలు : చదువు మెట్రిక్ వరకు సరిపోతుంది స్వంత సైకిలుండాలి. వెయ్యి రూపాయలు నగదు ధరావత్తు కట్టకలిగి వుండాలి
యోగ్యతలు : చొరవ, చురుకుదనం, పలుకుబడి, పనిచేయాలనే ఉత్సాహం, నీతి, నిజాయితీ.
వయసు : 25—35 సంవత్సరాల మధ్య.
జీత భత్యాలు : నెలకు 300 రూపాయలు.
ఇంటర్వ్యూ : అభ్యర్థి స్వంత ఖర్చు మీద హైదరాబాద్‌లో.
దరఖాస్తు, శిరాకి స్వంత అడ్రసు వ్రాసి స్టాంపు అంటించిన 9×4 సైజు కవరుతో సహా మాకు జనవరి 31 వ తేదీ లోగా చేరేటట్లు వ్రాయండి.
మేనేజరు, అన్నదాత, 4—1—839, ఆబిద్ సెంటరు, హైదరాబాద్—1.

ఇప్పుడు కాకినాడలో
ఆసియా ఖండానికే అత్యద్భుతమైన ప్రదర్శనం
గ్రేట్ ఓరియంటల్ సర్కస్
మ్యునిసిపల్ హైస్కూలు గ్రౌండ్ వద్ద
బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం
22-1-'71 శుక్రవారం
సాయంత్రం 6—00 గంటలకు ఒక్క ఆట మాత్రమే
23—1—71 నుంచి రోజూ రెండు ఆటలు సాయంత్రం 6—00, రాత్రి 9—15 గం. ఆదివారం మధ్యాహ్నం 2—45 గం లకు మ్యాటినీ

కొన్ని ముఖ్య విశేషాలు

★ ఎరీనాలో ఒకే సమయంలో 10 సింహాలు,పులులు.
★ చీకటిలో క్రాస్ ఫ్లైయింగ్ ట్రెపీజ
★ హారిజాంటల్ 7 బార్‌ఫీట్సు
★ అంతర్జాతీయ పోటీలో మిస్టర్ యూనివర్స్ బిరుదు పొందిన శ్రీ మనోహర్ ఐక్ చే వెయింట్ లిఫ్టింగ్, కండర ప్రదర్శన
★ ప్రాచ్య సుందరీమణులచే గ్లేమ సైకిల్ ఫీట్స్
★ ఎముకలే ని వండర్ ప్లాస్టిక్ గరల్
★ చాలా ఎత్తు నుంచి వూగే వూయలపై తల బాలెన్సు చేసే గులాం మహమ్మద్ ఫీట్
★ తొలి సారిగా ఒక యువతి జీపు జంపు
★ ఏనుగు సైకిల్ త్రొక్కుట వగైరావగైరా.
పెద్దలకు ప్రవేశ రుసుము—
స్పెషల్ క్లాసు రు 4/—ఫస్టుక్లాసురు 3/—2వ తరగతి రు 2/—గ్యాలరీరు 1/—
10 సం లోపు పిల్లలకు
స్పెషల్ క్లాసు రు 2/— ఫస్టు క్లాసురు 1—50. 2వ తరగతి రు 1/— గ్యాలరీ 0—60 పై.
స్పెషల్, ఫస్టుక్లాసులకు అన్ని రోజులలోను ఉదయం 8 నుంచి 11—30 వరకు అడ్వాన్సు బుకింగ్.
SUVARNA

ఉక్కు ఉత్పత్తి

(6 వ పేజీ తరువాయి)

నిర్ణయం జరిగింది దీనితో ఉక్కు ఉత్పత్తి లోగడ యిబ్బంది కలిగిస్తున్న రీఫ్రాక్టరీల కొరత వుండదు

లాభం

ప్రభుత్వరంగంలోని ఫ్యాక్టరీలు ఎందుకు లాభం చూపడంలేదనే ప్రశ్న కూడా తరుచు వినిపిస్తున్నది

కొత్త ఫ్యాక్టరీల నిర్మాణ వ్యయభారం ఎంతఎక్కువగావున్నప్పటికీ అన్నిపరిశ్రమలు మన ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఉక్కు ధరను న్యాయమైన ప్రమాణాలలో వుంచడమే ప్రభుత్వవిధానం ధరపెంచినచో ఎక్కువ లాభాలు చూపవచ్చు. కాని దీనివల్ల వ్యవసాయాభివృద్ధికృషి దెబ్బతినగలదు ఇతర పరిశ్రమల ఉత్పత్తుల గిట్టుబడిధర కూడా పెరిగిపోగలదు

ఎందుకు వీటిని ప్రభుత్వరంగంలోనే నిర్మించాలని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు ఇరవై లక్షలటన్నుల కెపాసిటీకల ఫ్యాక్టరీ నిర్మాణానికి సుమారు 500 కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి ప్రయివేటురంగంలోని సంస్థలు తమ స్వీయసాధన సంపత్తిలో యింతపెద్దపనికి పూనుకోలేవు. ప్రభుత్వమే వాటికి తోడ్పడవలసివుంది

అభివృద్ధికార్యక్రమాలను రూపొందించేటప్పుడు ప్రాంతీయసమత్వాన్నికూడా దృష్టిలో వుంచుకోవాలి దేశం మధ్య దక్షిణ ప్రాంతాలలో లభించే ముడిఇనుమును వినియోగించుకోవలసిన అవసరంవుంది. కనుకనే కొత్త ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి విశాఖపట్నాన్ని ఎన్నుకోవలసి వచ్చింది

ఇప్పటికే షిప్‌యార్డ్, ఆయిల్ రిఫైనరీ, ఎరువులఫ్యాక్టరీ, ముడి ఇనుము ఎగుమతికి రేవువున్నాయి భారత్ హెవీప్లేట్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ సంస్థ ఎరువుల ఫ్యాక్టరీల అవసరాలనేగాక ఉక్కు ఎరిశ్రమ అవసరాలను కూడా తీర్చగలదు ఉక్కు ఫ్యాక్టరీతో ఇతర అనుబంధ పరిశ్రమలు కూడా నెలకొనగలవు అనేక మందికి జీవనోపాధి లభించగలదు అందరి సహకారంతోను ఈ ఫ్యాక్టరీని నిర్మించి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించగలం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మహదావకాశం వారికి, ఉక్కు, భారీ ఇంజనీరింగ్ మంత్రిత్వ శాఖలోని మాకూ యిది ఒక సవాల్

ఈ ఫ్యాక్టరీ ఎంతత్వరలో ప్రారంభమైతే దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమేకాక భారత దేశంలోని మిగతప్రాంతాలు కూడా అంతత్వరలో అభ్యుదయపథంలో పురోగమించగలవు.

సాటి స్త్రీకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని ఒంటరిగా పోరాడి న్యాయం సమకూర్చిన అతివ ఆదర్శ గాథ!
జనవరి 28 ఉదయంఆటతో విడుదల!
చిత్ర్య చిత్ర ఉత్తమ చిత్రం
మనసు-మాంగల్యం

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 20 విజయవాడ 21-1-1971 గురువారం 8 పేజీలు: 12 పైసలు

హిట్లర్ సామ్యం

మద్రాసు, జనవరి 20: జనసంఘం తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు నేషనల్ సోషలిజం పేరిట హిట్లర్ తన ప్రజలకు చేసిన వాగ్దానాల మాదిరిగా, వున్నట్లు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అభివర్ణించారు.

"హిట్లర్ సిద్ధాంతాలు, జనసంఘం సిద్ధాంతాలు ఒకేవిధంగా వున్నవి. ఎవరైనా వాటిని చూస్తే జనసంఘం హిట్లర్ నుంచి ఆ సిద్ధాంతాలను ఎరువుతెచ్చు కొన్నట్లు అభిప్రాయపడతారు" అని ప్రధాని నిన్న ఇక్కడ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ అన్నారు.

హిట్లర్ కాలంలో యూరప్‌లోవుండి, నేషనల్ సోషలిజం పేరిట ప్రజలకు చేయబడిన వాగ్దానాలను నేను స్వయంగా చవిచూచి వుండకపోతే, జనసంఘం ఎన్నికల ప్రణాళికలోని వాగ్దానాలకు నేను కూడా మోసపోయే దానినే" అని ఇందిరాగాంధి అన్నారు.

కాడి, జోడెద్దుల గుర్తు ఎవరికీ లేదు

ఎన్నికల కమిషన్ నిర్ణయంపై సుప్రీంకోర్టు 'స్టే' ఉత్తరువు

సోమవారంనాడు కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపై వివాదంలో విచారణకు హాజరైన పాత కాంగ్రెస్ నాయకులు శ్రీ ఎస్. ఎస్. మిశ్రా, శ్రీ దిగ్విజయ నారాయణ్ సింగ్‌లు సుప్రీంకోర్టునుండి బయటకు వస్తున్నదృశ్యం.

న్యూఢిల్లీ, జనవరి 20 :— మార్చిలో జరగనున్న మధ్యంతర ఎన్నికలలో పాతకాంగ్రెస్‌కుగాని, కొత్త కాంగ్రెస్‌కుగాని "కాడి—జోడెద్దులు" ఎన్నికల గుర్తును కేటాయించరాదని సుప్రీంకోర్టు నేడు ఆదేశించింది. ఈఎన్నికలలో ఉభయ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల కమిషన్ వేరే ఇతర గుర్తులను కేటాయించాలని కోర్టు ఉత్తరువు జారీచేసింది.

శ్రీ జగ్జీవన్‌రామ్ నాయకత్వాన గల పార్టీనే భారతీయ జాతీయ కాంగ్రెస్‌గా గుర్తించాలని ఎన్నికల చీఫ్ కమిషనర్ యిచ్చిన తీర్పును అమలు జరపరాదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాంగ్రెసు ఎన్నికల చిహ్నం అయిన "కాడి—జోడెద్దులను" కొత్త కాంగ్రెస్‌కు కేటాయించాలని ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్ణయంపై పాత కాంగ్రెసు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జె.సి. షా అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో బెంచి ఏర్పాటు అయింది. బెంచి తీర్పును ప్రధాన న్యాయమూర్తి శ్రీ షా చదివారు.

ఈ పిటిషన్‌పై సత్వరమే విచారణ జరపాలని కొత్త కాంగ్రెసు తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

కాడి—జోడెద్దులు గుర్తు లేకుండా రెండు కాంగ్రెసు పార్టీలు అనేక మధ్యంతర ఎన్నికలలో పోటీ చేసినాయనీ, అందువలన లోక్‌సభ ఎన్నికలలో ఈ గుర్తును ఉపయోగించనంత మాత్రాన ఏ పార్టీకి నష్టం లేదని, కాని కొత్త కాంగ్రెసుకు కేటాయిస్తే మాత్రం, తమ పార్టీకి తీరని నష్టం సంభవించగలదని పాత కాంగ్రెసు తరపు న్యాయవాది వాదించారు.

ఈ వివాదంలో పరిశీలించవలసిన అంశాలు అనేకం వున్నాయనీ, వీటిపై వాద ప్రతి వాదాలు త్వరలో ముగించటం సాధ్యంకాదనీ కోర్టు నిర్ణయించింది.

ఎన్నికల చిహ్నంపై రెండు కాంగ్రెస్ పార్టీలకు మధ్య ఏర్పడిన వివాదంలో ఎన్నికల చీఫ్‌కమిషనర్ నిర్ణయమే తుది తీర్పుకాదని ప్రధాన న్యాయమూర్తి శ్రీ షా అన్నారు. అందువలన ఈ వివాదం సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉండగా ఒక పార్టీకి మాత్రమే "కాడి—జోడెద్దులు" గుర్తును వినియోగించుకొనే అవకాశం ఇవ్వటం సక్రమంకాదని ఆయన అన్నారు.

కోర్టు తీర్పు పూర్తి పాఠం ఈ విధంగా ఉన్నది:

"భారత జాతీయ కాంగ్రెస్‌కు కేటాయించిన కాడి—జోడెద్దులు ఎన్నికల గుర్తును 1971 మార్చిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలోగాని, శాసనసభ ఎన్నికలలోగాని వినియోగించటానికి పాత కాంగ్రెస్‌కుకాని, కొత్త కాంగ్రెస్‌కుకాని, హక్కులేదు."

"శ్రీ జగ్జీవన్‌రామ్ నాయకత్వాన గల పార్టీయే భారత జాతీయ కాంగ్రెస్ అని ఎన్నికల కమిషన్ ప్రకటించిన నిర్ణయాన్ని అమలు జరపరాదు."

"వచ్చే ఎన్నికలలో రెండు కాంగ్రెస్ వర్గాలకు ఎన్నికల కమిషన్ వేరే ఇతర గుర్తులను కేటాయించవచ్చు."

చరఖాకొరకు పాతకాంగ్రెస్ అభ్యర్థన

సుప్రీంకోర్టు ఉత్తరువుదృష్ట్యా రెండు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కొత్త ఎన్నికల గుర్తులను ఎంచుకొనవలసి ఉన్నది. పార్టీలకు కేటాయించటానికై ఎన్నికల కమిషన్ కొన్ని గుర్తులను నిర్ణయించింది. ఇవి కాక ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించటానికి మరికొన్ని గుర్తులు," ఉన్నాయి.

తమపార్టీకి "చరఖా"ను ఎన్నికల చిహ్నంగా కేటాయించాలని పాత కాంగ్రెస్ నేడు ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది. ఒకవేళ చరఖాను కేటాయించటంసాధ్యం కాకపోతే "రాట్నం వడుకుతున్న స్త్రీ" గుర్తు కాని, "మాత—శిశువు" కాని, "రైతు" గుర్తుకాని తమపార్టీకి కేటాయించాలని పాత కాంగ్రెస్ కోరింది.

పాతకాంగ్రెస్ వర్గాల హర్షం

సుప్రీంకోర్టు ఉత్తరువుపట్ల పాత కాంగ్రెస్ నాయకులుహర్షం ప్రకటించారు.

"మాకున్యాయం జరిగింది" అని శ్రీ నిజలింగప్ప అన్నారు.

శ్రీ ఎస్. కె. పాటిల్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వెల్లడించారు.

సుప్రీంకోర్టు తన న్యాయదృష్టిని రుజువు చేసుకున్నదని స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ రాజగోపాలాచారి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పై దేశప్రజలకు గల విశ్వాసం ఈ నిర్ణయంతో మరోసారి పర్యాయం సార్థకం అయిందని రాజాజీ అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు

ప్రధాని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞత

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జనవరి 20: విశాఖపట్నంలో నిర్మాణమయ్యే ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని, నేడిక్కడ ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన జరుపుతూ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి శ్రీకె. బ్రహ్మానందరెడ్డి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని శ్రీమతి గాంధి ప్రారంభోత్సవం జరిపిన బహిరంగసభకు అధ్యక్షత వహిస్తూ, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు కొన్ని ఇదివరకే ఉన్నప్పటికీ, వాటిలో ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆంధ్రులకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టీకరించారు.

విశాఖపట్నం త్వరితగతిని అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రజల సహకారంతో ఈ పట్నం, యావత్తు దేశంలోనే ఒక ప్రధాన కేంద్రంగా రూపొందగలుగుతుందనీ ముఖ్యమంత్రి అన్నారు.

గోదావరి జలాల మళ్లింపు పథకానికి కేంద్రం ఆమోదం

రు. 14 కోట్ల వ్యయంతో గోదావరి జలాలను విశాఖపట్నానికి మళ్లించే పథకాన్ని కేంద్రం ఆమోదించిందని ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఇంకా ఇది కాక విశాఖలో రు. 37 కోట్ల ఖర్చుతో అవుటర్ హార్బర్, రు. 22 కోట్ల వ్యయంతో జింక్‌శుద్ధి కర్మాగారం కూడా ఏర్పాటవుతాయి.

మార్చిలో మధ్యంతర ఎన్నికలు లేకపోతే, కేంద్రమంత్రి ఒకరు వచ్చే నెలలోనే జింక్ శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన జరిపేవారనీ, ప్రజలు క్రొత్త కాంగ్రెస్‌కు వోట్లువేసి గెలిపిస్తే విశాఖలో ఇటువంటి పరిశ్రమలు మరికొన్నే ఏర్పాటవుతాయనీ ముఖ్యమంత్రి చెప్పారు.

(మిగతా 3వ పేజీలో)

తెలంగాణాలో 14 లోక్‌సభ స్థానాలకు ప్రజాసమితి పోటీ

హైదరాబాద్, జనవరి 20 : తెలంగాణా ప్రజాసమితి తెలంగాణా ప్రాంతంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించింది. అభ్యర్థుల పేర్లు శుక్రవారంనాడు ప్రకటించగలరని తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికరంగంలో నూతన శకావిర్భావానికి నాంది

విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన; ముఖ్యమంత్రి హర్షోత్కర్షం; ఫ్యాక్టరీ అవసరాలకు గోదావరి జలాలు

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) విశాఖపట్నం, జనవరి 20:

రు. 500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్న విశాఖ ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేటి ఉదయం ఫ్యాక్టరీ స్థలమైన బాలచెరువు ప్రాంతంలో ప్రారంభోత్సవం జరిపారు.

ఈ ఉత్సవానికి ప్రజలు తండోపతండాలుగా హాజరైనారు. (ఫ్యాక్టరీ స్థలం పట్టణానికి 12 మైళ్ల దూరంలో ఉన్నది).

నేటి ఈ శుభ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని 4 కోట్ల 30 లక్షల ప్రజలను ఆనందోత్సాహపరవశులను చేస్తున్నది అని సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి అన్నారు.

కేంద్ర ఉక్కు, భారీ ఇంజనీరింగ్‌శాఖ మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ ప్రసంగిస్తూ, ఉక్కు ఫ్యాక్టరీ తదితర వినియోగదార్ల అవసరాలు తీర్చటంకోసం గోదావరీ నదీజలాలు విశాఖకు మళ్లించాలనే రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించినదని వెల్లడించారు.

ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ శుభ సమయంలో ప్రధానమంత్రి 53 అడుగుల ఎత్తుగల రాకెట్ రూపంలో ఉన్న ఒక ఉక్కు స్తంభాన్ని ఆవిష్కరించారు. ఈ స్తంభం ఎత్తు ఆమె వయస్సును సూచిస్తున్నది.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరొక మజిలీని సూచిస్తుందని ప్రధాని అన్నారు. సర్కారు ప్రాంత రైతుల శక్తిసామర్థ్యాలు భారతదేశ మంతటా సుబోధకమేననీ, ఆధునిక శాస్త్ర పద్ధతులను అనుసరించడంలో వారు ముందంజ వేశారనీ ఆమె అన్నారు. వరి, పొగాకు, చెరకు ఉత్పత్తి సాధనలో యావత్ దేశానికి మార్గదర్శకులు అయ్యారని ఆమె అన్నారు.

"ఐతే, పారిశ్రామికంగా వెనుకబడివున్న ఆంధ్రప్రదేశ్ నేడు పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి సాధనకు ముందంజ వేస్తున్నదనీ, ముఖ్యంగా యిటీవలి సంవత్సరాలలో విశాఖపట్నంలో ప్రశాంతమైన పారిశ్రామిక విప్లవం జరుగుతున్నదని, ఈ ఉక్కుఫ్యాక్టరీ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించగలదని ఆశిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి : "వినుడు వినుడు"

ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ, దక్షిణాదిన 3 ఉక్కు ఫ్యాక్టరీలు ప్రకటించబడినప్పుడు ఇతర రాష్ట్రాలవారికి కొంత కష్టం కలిగిందన్నారు.

ఒరిస్సా ప్రజలు తమకు 2 వ ఉక్కు ఫ్యాక్ట

(మిగతా 3వ పేజీలో)

సి. బి. గుప్తా అభ్యర్థిత్వంపై పాత కాంగ్రెస్ పునః పరిశీలన

న్యూఢిల్లీ, జనవరి 20: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో శ్రీ సి. బి. గుప్తా పోటీ చేయకపోవచ్చు. మొదట్లో శ్రీ గుప్తా నైనిటాల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ స్థానానికి పోటీచేయాలని పాత కాంగ్రెస్ నిర్ణయించింది.

అయితే ప్రస్తుతం ఆయన తన్నల్లుగా వున్నందువల్ల పాత తన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. నైనిటాల్ నియోజకవర్గం నుంచే దేశీయాంగ శాఖ స్టేట్ మంత్రి శ్రీ కె. సి. పంత్ పోటీచేస్తున్నారు.

బహిరంగసభలలో ప్రసంగించకూడదని,ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని వైద్యులు శ్రీ గుప్తాకు సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది. శ్రీ గుప్తా ఆరోగ్యస్థితి మెరుగవుతున్నట్లు తెలుస్తున్నది.

చండీఘర్, జనవరి 20: రాష్ట్రంలో సుమారు మూడేళ్లల్లో ఆహారధాన్యాల వ్యాపారాన్ని పూర్తిగా జాతీయం చేయాలని పంజాబ్ ప్రభుత్వం తలపెట్టింది.

జాతీయాభివృద్ధికై జరిపే కృషిలో యువకుల తోడ్పాటు

భువనేశ్వర్‌లో ప్రధాని ఉద్బోధ

భువనేశ్వర్, జనవరి 20: "రాజుల" మహారాజుల కాలం వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రజలే సార్వభౌములు" అని ప్రధాని శ్రీమతి గాంధి, నేడిక్కడ జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో అన్నారు. ప్రపంచంలో పలుచోట్ల వున్న రాజులు, చక్రవర్తులు కూడా వివిధ ప్రభుత్వాలకు చోటు ఇస్తున్నారని ఆమె అన్నారు.

ఒరిస్సాలో ఆమె నేడు క్రొత్త కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

రాజభరణాలు, ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిన దృష్ట్యా మాజీ సంస్థానాధీశులు తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారని ఆమె అన్నారు.

మాజీ రాజుల భవనాలను కాని, వారి నగలు నాణ్యాలను కాని, స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావించలేదు. వారికి ఇస్తున్న భరణాలను, ప్రత్యేక సౌకర్యాలను నిలిపివేయాలని మాత్రమే ప్రభుత్వం భావిస్తున్నదని ఆమె హర్షధ్వానాల మధ్య అన్నారు.

అయితే ఈ ప్రత్యేక సౌకర్యాలను (సీటీని, విద్యుచ్ఛక్తిని ఉచితంగా ఉపయోగించుకోవడం వంటి ప్రత్యేక సౌకర్యాలు) విడిచిపెట్టడానికి వారు అంగీకరించలేదు. వీరికి లభిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు దేశంలో సామాన్య పౌరునికి అందడంలేదు.

సిండికేట్ పొత్తుపై ప్రధాని విమర్శ

"సిండికేటు పొత్తు" ను శ్రీమతి గాంధి విమర్శించారు. మాజీ సంస్థానాధీశులు కూడా సిండికేటుతో చేతులు కలిపారు. స్వతంత్ర

(మిగతా 3వ పేజీలో)

ఆంధ్రప్రభ ప్రైవేటు లిమిటెడ్

గాంధినగర్, విజయవాడ-3.

1971 ఫిబ్రవరి 1 వ తేదీసోమవారంనుంచి 'ఆంధ్రప్రభ' దిన పత్రిక విడిప్రతివెల 15 పైసలు, 'ఆంధ్రప్రభ' ఆదివారం సంచిక విడిప్రతి 18 పైసలు.

పత్రిక తయారీ, ప్రచురణకు సంబంధించిన అన్నిఖర్చులు ముఖ్యముగా న్యూస్ ప్రింట్‌ధర, పత్రిక పంపిణీ రవాణాఖర్చులు విపరీతంగా పెరిగినందున ధర హెచ్చింపు అగత్యమైనది.

మా పాఠకులు అభిలషించే ఉన్నతప్రమాణాలను, ఆశించే ఉత్తమసేవలను అందజేయగలందులకై మాకు ఎంత అయిష్టమైనప్పటికినీ ధరను పెంచడానికి నిర్ణయించవలసి వచ్చినది.

ఈ ధర హెచ్చింపు తప్పనిసరి అయినందుకు మేము ఎంతోవిచారిస్తున్నాము.

విడి ప్రతి

ఆంధ్రప్రభ దిన పత్రిక	15 పైసలు
ఆంధ్రప్రభ అదివారం సంచిక	18 పైసలు

చందా వివరాలు
(ఆదివారం ఆంధ్రప్రభతోసహా)

	ఏజంట్లద్వారా రూ—పై.	పోస్టుద్వారా రూ—పై.
నెలకు	4-62	5-34
3 మాసాలకు	13-86	16-02
6 మాసాలకు	27-72	32-04
సంవత్సరానికి	55-44	64-08

ఇదివరకే చెల్లించిన చందాలు పై రేట్లప్రకారం సర్దుబాటుచేయడం జరుగుతుంది.

మద్రాసు. జనరల్ మేనేజరు
ఆంధ్రప్రభ.

కాడి, జోడెద్దుల గుర్తు ఏ కాంగ్రెస్‌కూ వుండం దని సుప్రీమ్‌కోర్టు తీర్పు ఇచ్చింది



సాధారణనామ సంవత్సర పుష్య బహుళ దశమి
1971 జనవరి 21, గురువారం
నవమి ఉ. 8-45 వరకు
విశాఖ రా. 12-51 కు
శేష వర్జ్యం ఉ. 7-04 కు
వర్జ్యం : తె. 5-02 మొదలు

సాధన ప్రాముఖ్యంగల స్వప్నానుభవాలు

నీవు యోగాభ్యాసపరుడవైనప్పుడు, నీ చేతన వికసించి, ఉన్నతకమైన, ఇతర లోకాల దృశ్యాలు, సంఘటనలు, జీవప్రాతముల నీవు, ముఖ్యంగా నిద్రలో తెలియబడుతూ, నిద్రలోనే నీవు కూడా వాటియందు పాల్గొంటూ వుంటావు. సాధన దృష్ట్యా తరచుగా వీటికి కూడా ప్రాముఖ్యం వుంటుంది గనుక, నిద్రలోగాని, ధ్యానంలోగాని, వీటిని నీవు చూడవలసి వస్తున్నందుకు కలత చెందనక్కర లేదు.

—శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 21, గురువారం

ఏది సోషలిజం ? ఎవరు సోషలిస్టులు ?

ఆర్థిక అసమానతలను తొలగించి, సమతా ధర్మంపై నవసమాజాన్ని నిర్మించడానికి జరిగే ప్రయత్నాలను ప్రత్యక్షంగా గాని, ప్రచ్ఛన్నంగా గాని ప్రతిఘటించే రాజకీయపక్షాలు ప్రజల విశ్వాసాన్ని పొందలేవు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంపద కొద్దిమంది వశం కాకుండా చూడటంద్వారా ఆర్థిక అసమానతల పెరుగుదలను నివారించవలసి వుంటుంది. కేవలం ఆర్థిక అసమానతలను తొలగించినంతమాత్రాన ప్రజల జీవనప్రమాణం పెరగదు. ధనికులు మరింత సంపన్నులు కాకుండా తగినచర్యలు తీసుకుంటూ, క్రింది తరగతివారి ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నించవలసి వుంటుంది. దేశ సంపదను వృద్ధిచేసి, ఆ పెరిగిన సంపద తక్కువ ఆదాయంగలవారికి అందే విధంగా ప్రభుత్వ ఆర్థిక, సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించవలసి వుంటుంది. కేవలం సోషలిస్టు నినాదాలద్వారా ఈ లక్ష్యాన్ని పొందడం సాధ్యంగాదు.

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి భారతదేశంలో సోషలిస్టు సమాజ స్థాపనకు జరుపుతూవున్న ప్రయత్నాలను కొందరు కాంగ్రెసు అగ్రనాయకులు, కొన్ని రాజకీయ పక్షాలు ప్రతిఘటిస్తూ వున్నట్లు విమర్శించుతూ వచ్చారు. వాస్తవానికి దేశంలో ప్రజాస్వామిక సోషలిస్టు వ్యవస్థస్థాపనే కాంగ్రెసు ధ్యేయమని అఖిల భారత కాంగ్రెసు మహాసభ ఏనాడో అవడి సమావేశంలో ఆమోదించింది. అప్పటికి కాంగ్రెసు ఒకే సంస్థగా వుంది. ఈనాడు ఏ నాయకులనైతే శ్రీమతి ఇందిరాగాంధి అభ్యుదయ విరోధకులని చిత్రిస్తున్నారో వారందరూ కాంగ్రెసు సోషలిస్టుతీర్మానాన్ని ఆమోదించినప్పుడు ఆ జాతీయ సంస్థలో అగ్రనాయకులుగానే వున్నారు. ప్రజలు వీరి చిత్తశుద్ధిని శంకించియుండలేదు.

కనుక శ్రీమతి ఇందిరాగాంధి రాష్ట్రంలో కొత్తకాంగ్రెసు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ రాజమహేంద్రవరం, ఏలూరు మహాసభల్లో కాంగ్రెసులోని అగ్రనాయకులపై చేసిన ఆరోపణలకు ఆధారం లేదని స్పష్టమౌతున్నది. కాంగ్రెసు అగ్రనాయకుడు, మాజీ ఉపప్రధాని శ్రీ మురార్జీదేశాయ్ శ్రీమతి ఇందిరాగాంధి ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ చీలికకు పూర్వం కాంగ్రెసు నాయకులలో ఎవ్వరూ సోషలిస్టు కార్యక్రమాలు అమలు జరగడానికి అవరోధాలు కల్పించలేదని స్పష్టం చేశారు. పాత కాంగ్రెసుకు చెందిన నాయకుల అభ్యంతరం సోషలిస్టు విధానాలకూ, కార్యక్రమాలకూ కానేకాదు. దేశంలో సోషలిస్టు సమాజ స్థాపనకు కొత్తకాంగ్రెసు, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధి అనుసరిస్తున్న విధానాలే పాతకాంగ్రెసు నాయకులకు సమ్మతంగా లేవు.

స్వాతంత్ర్య సంపాదనకు భారత జాతీయ కాంగ్రెసు సాగించిన చివరి ప్రజా పోరాటంలో సైంధవ పాత్ర వహించిన భారతీయ కమ్యూనిస్టులపై ఆధారపడి, దేశ విభజనకు కారణభూతమైన ముస్లిం మతతత్వానికి ఆలవాలమైన ముస్లింలీగ్ సహాయంతో సోషలిస్టు సమాజ స్థాపన సాధ్యంకాదనే పాతకాంగ్రెసు నాయకులు వాదిస్తున్నారు. కమ్యూనిస్టు సహకారంతో ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజాస్వామిక సోషలిస్టు వ్యవస్థ ఏర్పడలేదు. శ్రీమతి ఇందిరాగాంధి హిట్లరిజంవల్ల ప్రపంచానికి కలిగినఘోర విపత్తును గురించి దీర్ఘంగా వివరించారు. తూర్పు యూరప్‌లో ప్రజాస్వామిక విధానాలు అంతమై పోవడానికి కమ్యూనిజం ఎంతవరకు కారణమో కూడా శ్రీమతి ఇందిరాగాంధి తెలుసుకుని వుంటే దేశంలో ప్రజాస్వామిక సోషలిస్టు సమాజ స్థాపనకు ఆ పరిజ్ఞానం ఎక్కువ ఉపయోగకరంగా వుండేది.

సోషలిస్టు నినాదాలతో ప్రజల విశ్వాసాన్ని పొందడం సాధ్యంగాదు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీల నినాదాల కంటే ఆకర్షవంతమైన నినాదాలు లేవు. ఆత్మస్తుతి పరనిందవలన ప్రజల అభిమానాన్ని పొందడం కూడా సాధ్యంగాదు. పాతకాంగ్రెసు నాయకులపై శ్రీమతి ఇందిరాగాంధి ఎన్నో ఆరోపణలు చేశారు; చేస్తున్నారు. అయితే, ఏ సోషలిస్టు కార్యక్రమాన్ని, ఏ విధంగా పాతకాంగ్రెసు నాయకులు ప్రతిఘటించారో శ్రీమతి ఇందిరాగాంధి స్పష్టంగా వివరించలేదు. పాతకాంగ్రెసు నాయకులు ప్రతిఘటించిందీ, ప్రతిఘటిస్తున్నదీ శ్రీమతి ఇందిరాగాంధి అమలు జరిపే సోషలిస్టు విధానాలను గాదు; ఆమె అనుసరిస్తున్న పద్ధతులనే. బాంకుల జాతీయం విషయంలోనూ, మాజీ సంస్థానాధీశుల భరణాలరద్దు విషయంలోనూ సుప్రీమ్‌కోర్టు ఇచ్చిన తీర్పులు పాతకాంగ్రెసు నాయకుల వైఖరే సమంజసమైనదని స్పష్టం చేసినవి. శ్రీమతి ఇందిరాగాంధి తీసుకున్న విప్లవాత్మకమైన రెండు నిర్ణయాలను పాతకాంగ్రెసు నాయకులు కాదనలేదు. బాంకుల జాతీయాన్ని దశలవారీగా చేయాలనీ, రాజభరణాల రద్దును పరిహారం చెల్లించి మాజీ సంస్థానాధీశుల సమ్మతిని పొంది చేయాలని మాత్రమే పాతకాంగ్రెసు నాయకులు సూచించారు. శ్రీమతి ఇందిరాగాంధి ఈ సూచనలను తిరస్కరించడం వల్లనే విషమ పరిస్థితులు ఏర్పడినవి.

లోక్‌సభకు జరుగుతూవున్న మధ్యంతర ఎన్నికలలో ప్రజలు నిర్ధారించవలసినది ఒకే ఒక ప్రధానాంశము. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ వుండాలా లేదా?అన్న ప్రశ్నకు ప్రజలు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం మీదనే మిగతా విషయాలు ఆధారపడివున్నవి.

నల్గొండలో యువ రచయితల సమితి వార్షికోత్సవం

కోదాడు, జనవరి 18: నల్గొండలో యువరచయితల సమితి చతుర్థ వార్షికోత్సవం యిటీవల కేంద్ర గ్రంథాలయంలో శ్రీ కంచనపల్లి చినవెంకటరామారావు అధ్యక్షతన జరిగింది. యువరచయితల సమితికి అనుబంధంగా జిల్లా యువరచయితల సమితిని స్థాపించారు. సమితి కార్యదర్శి శ్రీ ఎం. యాదగిరిరెడ్డి, సమితి 4 సంవత్సరాలుగా చేసిన కృషిని సమీక్షించారు. పిదప యువ రచయితల సమితికి, జిల్లా యువరచయితల సమితికి 1971—72 సంవత్సరానికిగాను ఎన్నికలు జరిగాయి. యువరచయితల సమితికి అధ్యక్షుడు: శ్రీ ఆర్. సుధాకరరావు, ఉపాధ్యక్షుడు: శ్రీ ఎం. యాదగిరిరెడ్డి, కార్యదర్శి: శ్రీ ఎన్. వెంకటయ్య, కార్యాలయ కార్యదర్శి: శ్రీ ఎం. కృష్ణమూర్తి, కోశాధికారి: శ్రీ బి. కిషన్‌రావులు ఎన్నికయ్యారు.

జిల్లా యువరచయితల సమితికి అధ్యక్షుడుగా శ్రీ ఎం. రాంబాబు, ఉపాధ్యక్షుడుగా శ్రీ వి. వీరయ్య, కార్యదర్శిగా శ్రీ బి. రాములు, కోశాధికారిగా శ్రీ ఎన్. వెంకటప్పయ్య ఎన్నికయ్యారు.

ప్రతి రెండు నెలలకు ఒక పర్యాయము వివిధ తాలూకాలలో సమావేశం కావడం, ప్రతి సంవత్సరం కథ, కవితా సంకలనాలు వెలువరించటం — మొదలైన కొన్ని కార్యక్రమాలను చేపట్టడానికి సమావేశంలో నిశ్చయించారు. దీనికిగాను శ్రీయుతులు కె.వి. రామారావు, ఎన్.కె. రామారావు, శ్రీ ఎం. యాదగిరి,చార్లెస్ ప్రభృతులు గల ఒక సంపాదక వర్గాన్ని నియమించారు. కోశాధికారి శ్రీ బి. కిషన్‌రావు వందన సమర్పణ చేశారు. (మ.వి)

నిజామాబాద్ వర్తకసంఘం భవనం శంకుస్థాపన

నిజామాబాద్, జనవరి 20:ఒక లక్షా 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రెండు అంతస్తుల, నిజామాబాద్ వర్తకసంఘ భవనానికి నేటి ఉదయం జిల్లా కలెక్టరు శ్రీ బి. శంకరగిరిస్వామి శంకుస్థాపన చేశారు. శ్రీ మురళీధర్ అత్తల్ స్వాగతం చెప్పారు. సంఘం అధ్యక్షుడు శ్రీ బాబుభాయ్ అధ్యక్షత వహించారు. శ్రీ కిషన్‌లాల్, శ్రీ ఎం.ఏ.సాధాం ప్రసంగించారు. శ్రీ రాధాకృష్ణసోనీ వందన సమర్పణ చేశారు.

మధ్యంతర ఎన్నికలు

ప్రజలు విచారించవలసిన కొన్ని ముఖ్యవిషయాలు

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిపే ఆలోచనలేదని ప్రకటనలు చేస్తూనే శ్రీమతి ఇందిరాగాంధి హఠాత్తుగా లోక్‌సభను రద్దు చేయించారు. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగడం యిదే ప్రథమం. మధ్యంతర ఎన్నికల తరువాత ఏర్పడే అయిదవ లోక్‌సభ అయిదు సంవత్సరాలు పూర్తిగా వుంటుందనే విశ్వాసం పరిస్థితులను పరిశీలించిన వారికి ఎవ్వరికీ కలగడంలేదు. శ్రీమతి ఇందిరాగాంధి సమస్యలన్నీ ఈ ఎన్నికలతో పరిష్కారం కావు. ఎన్నో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతవి. ఎన్నోచిక్కులు ఏర్పడతవి.

లోక్‌సభను రద్దు చేయవలసిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధి ఈ విషయాలను విచారించక పోలేదు. గత మూడు సంవత్సరాలుగా వారు ఆడుతున్న రాజకీయ జూదంలో లోక్‌సభ రద్దు ఒక పాచిక. కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన జూదాన్ని మరిపిస్తున్నది ఈ రాజకీయ జూదం. పర్యవసానం పూర్తిగా ప్రజల తీర్పు మీదనే ఆధారపడి వుంటుంది. ఉద్రేకాలకు గాని, ఆవేశాలకు గాని యిది సమయం గాదు.

దేశ భవిష్యత్తు

భారతదేశ భవిష్యత్తు ఈ ఎన్నికల పర్యవసానం మీద ఆధారపడి వున్నదని ప్రజలు తెలుసుకోవాలి. ఇది అభ్యుదయ శక్తులకు, ప్రతీపవాదులకూ మధ్య జరుగుతూ వున్న పోరాటం అని ఎవరు చిత్రించినా అది యథార్థానికి దూరమే. గడియారాన్ని వెనక్కి నడిపించాలని ప్రయత్నిస్తున్న ప్రజాస్వామిక పక్షాలు దేశంలో లేవు. అభ్యుదయ మార్గాన దేశ పురోగమనానికి ప్రతిబంధకాలను కల్పించే ప్రజాస్వామిక వాదులు లేరు.

శ్రీమతి ఇందిరాగాంధి 1966వ సంవత్సరంలో ప్రధాన మంత్రి అయినారు. 1967వ సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత ఆమె తిరిగి ప్రధానమంత్రి అయినారు. 1967 ఎన్నికలలో కాంగ్రెసుకు లోక్‌సభలో ఖచ్చితమైన మెజారిటీ లభించింది. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెసు ప్రకటించిన ప్రణాళికను అమలు జరపడమే శ్రీమతి ఇందిరాగాంధి కర్తవ్యం. ఆమె మంత్రివర్గంలో వున్న వారందరూ ఆ ప్రణాళికను అమలు చేయడానికి కట్టుబడి వున్నవారే.

కాంగ్రెస్ లక్ష్యించిన సోషలిజం

1957వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలప్పుడే దేశంలో ప్రజాస్వామిక సామ్యవాద వ్యవస్థను నెలకొల్పడానికి కాంగ్రెసు ప్రజలకు మాట యిచ్చింది. కాంగ్రెసు నాయకులందరూ ఆ మాటకే నిలబడి కృషి చేస్తూ వున్నారు. కనుక కాంగ్రెసు వారిలో కొందరు సోషలిస్టులు, మిగతావారు సోషలిస్టు వ్యతిరేకులు అని నేడు జరిగే ప్రచారం కేవలం ప్రజలను వంచించడానికి జరుగుతూ వున్నదే. సోషలిస్టు సిద్ధాంతాలలో, సమతాధర్మంలో విశ్వాసంలేని రాజకీయ పక్షాల మనుగడకు నేడు దేశంలో అవకాశమే లేదు.

నాలుగు సంవత్సరాల ప్రధాన మంత్రిత్వం

శ్రీమతి ఇందిరాగాంధి నాలుగు సంవత్సరాల ప్రధాన మంత్రిత్వం పూర్తిగా విఫలమైంది. రూపాయి మారకం విలువ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించలేకపోగా ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఆ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు మారకయోగాన్ని దాపరింపచేసింది. తన వైఫల్యానికి ఇతరులను బాధ్యులుగా చేయడానికి శ్రీమతి ఇందిరాగాంధి చేస్తున్న ప్రయత్నాలే నేడు దేశంలో ఏర్పడిన రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని కల్పించినవి. ఈ విషమ పరిస్థితికి తన విధానాలు కారణమని గ్రహించి, ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి శ్రీమతి ఇందిరాగాంధి 1968వ సంవత్సరంలోనే ప్రయత్నించింది. మంత్రివర్గంలో ఆమెకంటే అనుభవంగలవారు, ఆమెకంటే దూరదృష్టిగలవారు, విషయ పరిజ్ఞానం గలవారు వున్నారు. ఏదోవిధంగా వారిని తొలగించితేగాని తన నాయకత్వం నిలవదని తెలుసుకున్నారు. కాంగ్రెసులో కలతలు కల్పిస్తేగాని తనకు ఇష్టంలేనివారు బయటికి పోరని గ్రహించారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలను కొట్టాలనుకున్నారు. బెంగుళూరు అఖిలభారత కాంగ్రెసు సంఘ సమావేశం అనుకూలంగా వచ్చింది. ఆకర్షవంతమైన ఒక ఆర్థిక ప్రణాళికను తయారుచేసి ఆ ప్రణాళికను అగ్రనాయకులు తిరస్కరించితే, వారందరూ అభ్యుదయ నిరోధకులని చెప్పి తన నాయకత్వం నిలుపుకోగలమని ఆశించారు.

శ్రీమతి ఇందిరాగాంధి ఆర్థిక ప్రణాళిక

ప్రధాన మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధి ప్రతిపాదించిన ఆర్థిక ప్రణాళికను శ్రీ నిజలింగప్ప, శ్రీ మురార్జీ దేశాయ్, శ్రీ కామరాజ ప్రభృతులు అంగీకరించడంతో శ్రీమతి ఇందిరా గాంధికి కొత్త చిక్కులు ఏర్పడినవి. సోషలిజంపై కాంగ్రెస్‌ను చీలదీయడం సాధ్యంగాదని స్పష్టమైంది. నాగపూర్‌లో శ్రీమతి ఇందిరాగాంధి అధ్యక్షతను జరిగిన కాంగ్రెసు మహాసభలో సహకార సేద్యం తీర్మానంపై తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడి ఆశ్చర్యకరంగా ప్రభృతులు కాంగ్రెసు నుంచి బయటికి వెళ్లడం జరిగింది. అదే విధంగా తన కొత్త ఆర్థిక విధానంపై అభిప్రాయ భేదాలు ఏర్పడి శ్రీ మురార్జీ, శ్రీ నిజలింగప్ప ప్రభృతులు కాంగ్రెసు నుంచి బయటికి పోవచ్చునని శ్రీమతి ఇందిరాగాంధి ఆశించారు. ఫరీదాబాద్ సమావేశంలో వెల్లడించిన అభిప్రాయాలకు పూర్తిగా భిన్నంగా వున్న శ్రీమతి ఇందిరా గాంధి ప్రణాళికను కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప అంగీకరించారు. కాంగ్రెసు విచ్ఛిన్నం కారాదనే అగ్ర నాయకులు శ్రీమతి ఇందిరాగాంధి ఎవర్నీ సంప్రతించక తయారుచేసిన ఆర్థిక ప్రణాళికను అంగీకరించారు. ఆ పరిస్థితులలో మార్గాంతరం లేక శ్రీమతి ఇందిరాగాంధి రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయంపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పేచీపెట్టి ఓటింగ్ జరిపించి ఓడిపోయినారు.

విశేషం

కాకినాడ సంగీత విద్వత్ సభవారు నిర్వహించిన సంక్రాంతి సంగీత ఉత్సవాలలో శ్రీమతి మణికృష్ణస్వామి కచేరి జరిగినప్పటి చిత్రం

ముజిబుర్ రెహ్మాన్‌తో 27న భుట్టో చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 20 : షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను కలుసుకొనడానికి తాను జనవరి 27వ తేదీన ఢాకా వెళ్లనున్నట్లు పీపుల్సు పార్టీ ఛైర్మన్ జడ్. ఏ. భుట్టో వెల్లడించినట్లు పాకిస్థాన్ రేడియో విన్న ప్రకటించింది.

లర్కానాలోను, తరువాత కరాచీలోను ప్రెసిడెంట్ యాహ్యాఖాన్‌తో తాను ఇటీవల జరిపిన చర్చల విషయమై వివరించడానికి తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాన్ని తాను ఏర్పాటు చేస్తున్నట్లు జడ్. ఏ. భుట్టో నిన్న లర్కానాలో పత్రికా గోష్ఠిలో వివరించారు.

టెహరాన్, జనవరి 20 : మత్తుద్రవ్యాలు కలిగివున్న నేరానికిగాను కార్పోరల్ హోదాలో ఉన్న ఒక సైనికాధికారిని, ఒక సాధారణ పౌరుడిని సైనిక న్యాయస్థానం తీర్పుపై ఇక్కడ కాల్చి చంపివేశారు.

"ఎన్నికల చట్టంలో మార్పులకు ప్రస్తుతం ఆర్డినెన్స్ తగదు"

ఎన్నికల కమిషనర్‌కు ప్రతిపక్ష నాయకుల సూచన

న్యూఢిల్లీ, జనవరి 20: అధికారంలో ఉన్న పార్టీ, ఎన్నికలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలతో ఎన్నికల చట్టంలో సమగ్రమైన సవరణలు చేయకుండా, ఈ చట్టంలో కొన్ని ఏమాత్రమే మార్పులు చేయటానికై ఆర్డినెన్స్ జారీచేసే ప్రతిపాదనకు పాత కాంగ్రెస్, ఎస్. ఎస్. పి., జనసంఘం నాయకులు తమ వ్యతిరేకతను వెల్లడించారు.

ఎన్నికల చట్టంలో కొన్ని మార్పులను చేయటానికై ఆర్డినెన్స్ జారీచేసే సమస్యపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ వివిధ పార్టీల నాయకులకు ఎన్నికల చీఫ్ కమిషనర్ లేఖలు వ్రాశారు. తొమ్మిది అంశాలలో సవరణలు అవసరమని ఈ లేఖలో ఆయన సూచించారు.

ఈ లేఖకు పాత కాంగ్రెస్, జనసంఘం, ఎస్. ఎస్. పి. ల నాయకులు శ్రీ ఎస్. ఎన్. మిశ్రా, శ్రీ వాజపేయి, శ్రీ రాజనారాయణ్ సంయుక్తంగా జవాబు వ్రాస్తూ, ఈవిధంగా కొన్ని అంశాలను మాత్రమే సవరించటానికి ఆర్డినెన్స్ జారీ చేయుటంవలన ఉపయోగం లేదని తెలియజేశారు.

ఎన్నికల కమిషన్ చేసిన సూచనలను, ప్రతిపక్ష నాయకులు చేసిన సూచనలను గురించి సమగ్రంగా చర్చలు జరపటానికై అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని వీరు ఈ లేఖలో సూచించారు.

వోటింగ్ విధానంలోను, వోట్ల లెక్కింపు విధానంలోను ఈ తుది క్షణంలో మార్పులు చేస్తే అనేకమైన ఇబ్బందులు కలుగుతాయని వీరు పేర్కొన్నారు. లోక్‌సభ రద్దు అయిన ఈ సమయంలో ఎన్నికల శాసనంలోను, నిబంధనలలోను మార్పులు చేయటం చట్ట విరుద్ధమని కూడా వీరు స్పష్టీకరించారు.

ఓటర్ల జాబితా సవరణ కొరకు రిట్ పిటిషన్

ఢిల్లీ హైకోర్టు త్రోసివేత

న్యూఢిల్లీ, జనవరి 20: 1971 జనవరి 1 తేదీ నాటికి 21 సంవత్సరాలు వయస్సు గలవా రందరిని లోక్‌సభ ఎన్నికలకు వోటర్ల జాబితాలలో చేర్చాలని ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ జనతంత్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎ. ఎల్. లఖన్‌పాల్ దాఖలు చేసిన దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది.

మార్చి 31 లోగా కొత్త లోక్‌సభ సమావేశం కావలసి ఉన్నందున ఈలోపుగానే ఎన్నికలు జరగాలని, అందువలన వోటర్ల జాబితాల సవరణకు తగిన వ్యవధిలేదని హైకోర్టు పేర్కొంటూ ఈ పిటిషన్‌ను త్రోసిపుచ్చింది.

కామన్‌వెల్తు సభవద్ద మహిళల ప్రదర్శన

సింగపూర్, జనవరి 20: జాతి వివక్షత విధానంపట్ల, దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాల విక్రయం పట్ల నిరసన తెలియజేస్తూ 40 మంది నావుపక్ష సోషలిస్టు ఫ్రంట్ మహిళా వలంటీర్లు నేడు ఇక్కడ కామన్‌వెల్తు సమావేశం జరుగుతున్న హోలుకు బయట ప్రదర్శనలు జరిపారు.

సింగపూర్‌లోని "రాజకీయ ఖైదీలను విడుదల చేయా" లని కోరుతూ, సింగపూర్ ప్రధాని పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో కొంతమంది వయసు 70 ఏళ్లకు పైబడి వుంటుంది.

సిల్హెట్, జనవరి 20 : యాజమాన్య నిర్వహణలో అవక తవకలవల్ల కేరళ రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు రు. 3 కోట్లు నష్టం సంభవించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పి. ఎస్. శ్రీనివాసన్ 18వ ఇక్కడ అన్నారు.

ఆశామాషీ

"తెల్లవారినా తెలియదాయెనే!
నల్లనయ్యా నా చెంత నుండగా!..
తెల్లవారినా!..."

—అని ఒక గోపిక ఎంతో సంతోషంతో చెప్పుకొంటుంది. ప్రణయ లోలురకు తెల్లవారడం ఒక లెక్క కాదనుకోండి...

ఇంకా చాలామందికి తెల్లవారటం ఎంతో తేలిగ్గా జరుగుతూ వుంటుంది. ముఖ్యంగా చీట్లపేక ఆడే వారికి తెల్లవారడం తెలియనే తెలియదు పాపం.. అప్పటికి తప్పనిసరిగా లేచి యివతలకు రావలసి వస్తుంది గాని..కాలం వారి నెంత మాత్రం అదుపులో పెట్టలేదు.

కాలమేమిటి ఆహారం కూడా వారికి జ్ఞాపకం రాదు..వచ్చినా తినేందుకు అవకాశం వుండదు. మా తాతగారి పూరి వెడుతూ వుండే వాణ్ణి చిన్నప్పుడు... అక్కడ ఒక పేకాట సమాజం వుండేది. ఒకసారి నాలుగు రోజులకు ఆట కట్టిపెట్టడం జరిగింది. మధ్యమధ్య ఒక పావు గంట యింటర్‌వల్ యిచ్చే వారు. అంతే!..

నాలుగు రోజులైన తర్వాత గెలిచిన వాళ్ళు నవ్వుతూనూ, ఓడినవాళ్ళు ఏడుపు ముఖాలతోను ఇళ్లకు చేరారు. మొదట రకం వాళ్ళు పండగ తలంట్లు లాగానూ, రెండో తెగవారు మైలస్నానం లాగా స్నానాలు చేశారు. ఆ రోజు అందులో వారందరికీ ఆరోజు ఏం వారమో జ్ఞాపకం లేదు. మర్నాడు కొంచెం స్పృహలోకి వచ్చారు..

కొందరు బాకీలు వసూలు చేసుకోవడానికి ఇళ్ల మీద పడుతూ వుంటారు వచ్చి..యజమాని ఇంట్లో వుంటాడు గదా అని వారు సామాన్యంగా రాత్రి పూట వస్తూ వుంటారు. కొంచెం సేపు ఘర్షణ జరుగుతుంది. యజమానికి అధర్మపు కోపం.

నీ బాకి గిరాటేస్తా... తెల్లారనీ !...

ఆ కోపంలో ఏమీ తోచక వచ్చిన వాడి మీద నింద మోపాలని "ఎంత అప్పు యిస్తే మాత్రం అర్థరాత్రి వేళ రావాలేమిటయ్యా! తెలారితే ఎక్కడి కన్నా లేచిపోతాననుకొన్నావా! రేపు నీ బాకీ దమ్మిడీలతో సహా లెక్క చూచి అవతల గిరాటు వేస్తాను. కొంచెం తెల్లారనీ !.." అంటాడు.

ఇక్కడికి రెండు నెలల నుంచి తిప్పుతున్నావు! ఎన్ని మాట్లు తెల్లారలేదు..ఎన్ని మాట్లు ప్రొద్దు కూకలేదు.. ఈ రోజు తెల్లారేటప్పటికి ఎక్కడ నుంచున్నా దిగుతుందా మళ్ళీ?" అని అవతలవాడు హేళన చేస్తాడు.

"అదంతా నీకనవసరం. నాకు మళ్లీ ఎక్కడ నుంచి వస్తుందో నీతో చెప్పాలని ఎక్కడుంది!...నీక్కావలసింది నీ బాకీ!.... అయినా అర్థరాత్రి వచ్చి అప్పు అడక్కూడదు.. అలా చేస్తే దొమ్మీ క్రింద కేసు పెట్టవచ్చు.. తెలిసిందా మాట్లాడకుండా వెళ్ళు..నీ తెలివితేటలేమైనా వుంటే తెల్లవారిన తర్వాత చూపించవచ్చు" అని గృహస్థు హెచ్చరిక..

ఇలా తెల్లవారటం మీద ఉదయించే సూర్యుడి మీదా బాధ్యత పెట్టి కొందరు తప్పించుకొంటూ వుంటారు తాత్కాలికంగా..అంతమాత్రంతో ఏముతుంది!.. తెల్లవారితే మళ్లీ ఆ సమస్య మొదలే నాయె!..

ఆకాశంలో వుండగా అప్పులే లేవు

నారద సంసారంలో ఆ ముని సత్తముడు యిలాగే అప్పులపాలై పోతాడు. బాకీదారుడు వెంటపడతాడు. నారదుడు వైరిపాడై పోతాడు. కాని మామూలు గృహస్థు కష్ట ఎక్కువ అబద్ధాలాడక తప్పలేదు. ఇంటికి వచ్చి అడిగితే—బయటకు వచ్చినప్పుడు అడగమంటాడు. రాత్రి అడిగితే—తెల్లారి రమ్మంటాడు.. ఇలా అప్పుల వాణ్ణి తిప్పితిప్పి చంపుతాడు.

చివరకు వాడు విసిగి అంటాడు. రాత్రి అడిగితే పగలంటావు! ఇంట్లో అడిగితే బయట అంటావు. బయట అడిగితే యింటికి రమ్మంటావు.. ఇంకెక్కడ అడగను ఆకాశంలోనా! అని.

ఆకాశం అనగానే ఆ నారదమునీంద్రుని పూర్వ జ్ఞానం వస్తుంది తాత్కాలికంగా. అప్పుడంటాడు "ఆకాశంలో సంచరించిన న్నాళ్ళూ అప్పుల గొడవ లేదు. భూమి మీద పడ్డ తర్వాతనే ఈ తిప్పలు వచ్చి నాయి!" అని. మొత్తం మీద అప్పులున్న వాళ్లకు రాత్రి ఎంతో హాయిగా వుంటుంది. తెల్లారితే దయ్యాలు మీదకు వచ్చి పడుతున్నట్లుంటుంది.

పిల్ల పెళ్లి తలపెట్టిన వాళ్ళు లగ్నానికి క్రిందటి రోజున అంత సందడిలో కొంత వేదన బయటపెడుతూ వుంటారు. తెల్లారితే పిల్ల వాళ్లదై పోతుంది. ఈ ఒక్క రోజే మన పిల్ల అనుకొన్నా—మన యింటి పేరుతో పిలుచుకొన్నా—రేపు సూర్యుడొచ్చి అమ్మాయిని వాళ్లకి అప్పగించి వేస్తాడు" అని ఎంతో దిగులు పడుతూ వుంటారు.

ఒకసారి నేనూ ఒక మిత్రుడూ మేడ మీద నుంచి మాట్లాడుతున్నాం. అప్పుడే తెల్లవారుతోంది. ఒకాయన వీధి వెంట పరుగెత్తుతున్నాడు. అతి విసురుగా! మరో ఆయన ఎదురుపడి "ఏమిటి అలా పరుగుతీస్తున్నారు? ఏం జరిగింది" అన్నాడు. ఆ పరుగెత్తే వ్యక్తి "ఇంతేం జరగాలి! తెల్లవారింది!" అన్నాడు.

సూర్యోదయమైతే అటెండెన్సు సున్న

"ఏం తెల్లవారితే! మీ ఒక్కరి కోసమే తెల్లవార లేదుగా.. అంత పరుగుదేనికి? రైలుకు గాని, బస్సుకు గాని ప్రయాణమా!"అన్నాడు కదలనియ్యకుండా అడ్డం నిలబడి..

"ఉండవయ్యా! అడ్డంలే.. నన్ను వెళ్లనీ..తెల్లవారేటప్పటికల్లా తన యింటి దగ్గిర వుండమన్నాడు మా మానేజరు.. సూర్యోదయమైతే హాజరు పట్టీలో సున్న చుడతానన్నాడు" "అంత పెందరాలేదేనికి!.. అప్పుడే చాకిరీ చెయ్యాలి" అన్నాడు యువతల వ్యక్తి.

"నువ్వు అడంతే చెపుతాను... ఆయనకో కుక్కపిల్ల వుంది. ప్రతి రోజూ సూర్యోదయం వేళ దాన్ని కాసేపు ఎత్తుకు తిప్పాలి తోటలో. ఎండ ఎక్కితే మళ్ళీ పనికిరాదుట.. అలా తిప్పిన నాడు ఆఫీసుకి ఎంత ఆలస్యంగా వెళ్లినా ఫర్వాలేదు. ఆయన నవ్వుతూ మాట్లాడుతాడు. నన్ను వెళ్లనీ.. కుక్క షికారు వేళయింది" అన్నాడాయన.

నీ. సైవాని చిరునవ్వు పసిడిపువ్వుల తోట
పరగ క్రోధము బడబాగ్ని జ్వాల

—అన్నట్లు గానే వుంటుంది. మరి నౌకరీలలో, చాకిరీలలో పడి నలిగిపోయే వారి జీవితం. పేదవాళ్ళు ముఖాన కారం జల్లుతూ వస్తాడు సూర్యుడు.. కలవాళ్ల ముఖాన కస్తూరి, కప్పురం మొదలైన సుగంధ ద్రవ్యాలు పులిమి పోతాడు..

ఆ తియ్యని కాంతిలో అంకెల గారడీ...

కొందరికి ఆకలి కడుపులు బైటవేసే వారి హాహాకారాలు వింటుంటాడు.. కొందరికి తనే మేల్కొల్పులు పాడి ప్రకృతి చేత మేజువాణి చేయిస్తాడు.

ఈ జగత్తులో ఎన్ని మాట్లు తెల్లవారిందో.. ఎందరి జీవితాలు తెల్లవారినాయో! పక్షి సంతతి ఎన్ని ఉషస్సులలో తన్మయత్వంతో పాట కచేరీలు చేసి—మానవుల్ని మేల్కొల్పినాయో..

ఏ రోజు తెల్లవారినప్పుడు మహనీయులు పుట్టారో..ఏ రోజు ఈ జగత్తును విడిచిపోయారో!.. అన్ని వేళలా సూర్యు డొక్కడే.. దృశ్యాలు వేరు..దశలు వేరు. ఉదయించేటప్పుడు ఉత్సాహం కల్పించినా అస్తమించేటప్పుడు అందరి ఆయువులో ఒక అంకె తగ్గించి పోతాడు..

ఆదిత్యుని అట్టహాసం వెనుక అంకెల గారడీ కూడా కొంత వుంటుంది.

—రావూరు

గుడివాడ త్యాగరాజ వర్ధంతి ఉత్సవాలు

మరపురాని మణి కృష్ణస్వామి గానం.

గుడివాడ, జనవరి 20: స్థానిక శ్రీరామ విలాస సభవారి ఆధ్వర్యాన త్యాగరాజస్వామి వారి వర్ధంత్యుత్సవములు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. 16 వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవంలో మొదటిరోజున శ్రీమతి పార్వతీసుందరమ్మ (హైదరాబాద్) గాత్ర కచేరీజరిగింది. శ్రీమతి బొడ్డుపాటి సీతామహాలక్ష్మమ్మ (గుంటూరు) వయొలిన్, కుమారి నిడుమోలు సుమతి (విజయవాడ) మృదంగంతోను సహకరించారు. ఉత్సవాలకు సముచితమైన తొలికచేరీగా శ్రీమతి సుందరమ్మ శ్రావ్యమైన కర్నాటక సంగీతాన్ని వినిపించి శ్రోతల్ని ఆహ్లాదింపజేశారు.

17 వ తేదీన సంగీతరత్న శ్రీమతి ఆర్. వేదవల్లి (మద్రాసు) గాత్రకచేరీకూడా ఆదే స్థాయిలో చక్కని శ్రావ్యసుఖాన్ని శ్రోతలకు అందిచ్చింది. శ్రీ సి. లక్ష్మీనారాయణన్ వయొలిన్, శ్రీ పి. శ్రీనివాసన్ మృదంగంపై చక్కగా అనుసరించారు.

18 వ తేదీన ప్రౌఢగాయక, 'సంగీత భూషణ' శ్రీ యం.యస్. బాలసుబ్రహ్మణ్య శర్మ (రాజమండ్రి) గాత్రకచేరీలో అపూర్వ రాగాలలో అరుదైన త్యాగరాజకృతులు గానం చేసి 'అద్భుతరస' సృష్టి గావించారు. శ్రీ తిరుపతి పాపారావు(కొవ్వూరు) వయొలిన్, శ్రీ వి. కమలాకరరావు (రాజమండ్రి) మృదంగంతోను సహకరించగా, ముగ్గురు కళాకారుల యొక్క పండిన అనుభవ జ్ఞానం నైదుష్యం వెల్లడి అయాయి.

19 వ తేదీన మధురగాయని శ్రీమతి మణికృష్ణస్వామి (మద్రాసు) గాత్ర కచేరి జరిగింది. సంగీతానికి ముఖ్యలక్షణమైన 'శ్రావ్యత' పిలిపొసుమ్మ. దీనికితోడు చక్కని ఉచ్చారణ, అవగాహనలతో కీర్తనలలోని భక్తిభావాన్నిపోషిస్తూ ఈమె ఎన్నో త్యాగరాజ కృతులను, దివ్యనామసంకీర్తనలను గానం చేశారు. కల్యాణి అటతాళ వర్ణంతో ప్రారంభించి త్యాగరాజకృతులు సౌరాష్ట్రంలో "శ్రీ గణపతిని", ఆరభిలో "చూతామురారే," బహుదారిలో "బ్రోవభారమా" వినిపించాక, కామవర్ధనిరాగం ఆలపించి "రఘువర" అనే త్యాగరాజకృతి గానంచేశారు.

అఠాణా రాగాలాపనతోపాటు "అటు బలుకుడు" అనే త్యాగరాజ కృతిని రక్తిగా పాడారు. త్యాగరాజస్వామిని ప్రస్తుతిస్తూ రచించిన మైసూర్ వాసుదేవాచార్యులవారి కల్యాణి రాగకృతి "శ్రీవదాది త్యాగరాజ" గానంచేయడం శ్రీ త్యాగరాజ వర్ధంతి ఉత్సవ సందర్భంలో ఎంతో సముచితం అనిపించడమే కాక కచేరీలో ప్రదర్శించడానికి కీర్తనల ఎన్నికలో శ్రీమతి మణికి గల చక్కని అభిరుచిని వ్యక్తంజేసింది. "తోడి"రాగం సవిస్తరంగా సహజసౌరభంతో ఆలపించి, కచేరీ అంతటికీ "మణిపూస" అనిపించేట్టుగా త్యాగరాజ కృతి "కద్దనువారికి" గానంచేశారు. "నిద్దుర నిరాకరించి ముద్దుగ తంబురబట్టి" అనేచోట రాగభావోద్దీపితంగా నెరవుచేసి స్వరకలన చేశారు. జంఝూటిలో "శ్రీరామ రామ", యదుకుల కాంభోజిలో "శ్రీరామజయరామ" అనే త్యాగరాజ దివ్యనామసంకీర్తనలు, "రామనామమేయుసకే", "జగదోద్ధారణ" అనే పురందరదాస దేవరనామములు భక్తిభావస్ఫూర్తితో గానంచేశారు. "వేంకటేశ్వర ప్రపత్తి"లోని కొన్నిశ్లోకాలను రాగమాలికతో కర్ణపేయంగా ఆలపించారు.

వయొలిన్‌పై "సంగీతభూషణ" శ్రీ నటరాజన్ (మద్రాసు) చక్కగా సహకరించారు. మృదంగంతో అనుసరించిన శ్రీ ఈశ్వరన్ (మద్రాసు) తని ఆవర్తనం ఆకర్షణీయంగా వుంది.

కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం కార్యదర్శి శ్రీ ఆంజనేయులు కళాకారుల్ని అభినందిస్తూ, ఈమధ్య ఆంధ్రలో తరచు కచేరీలు చేస్తున్న శ్రీమతి మణికృష్ణస్వామి తన గానం ద్వారా కచేరీ ఆద్యంతం శ్రోతల్ని ఆకట్టుకుని ముగ్ధుల్ని చేశారన్నారు.

—"దాగంటి"

కుమారి రాజేశ్వరిగాత్రకచేరి

విజయవాడ, జనవరి 20: సత్యనారాయణపురంలోని శ్రీ సీతారామ కల్యాణ మండపంలో జరిగిన శ్రీ మదజ్జాడాదిభట్ల నారాయణదాసుగారి వర్ధంత్యుత్సవ సందర్భంగా జరిగిన కుమారి పప్పుపల్లి రాజేశ్వరి గాన కచేరి సంగీత రసజ్ఞుల ప్రశంసల నందుకున్నది.

తోడి రాగ వర్ణంతో ప్రారంభమైన రాజేశ్వరి కచేరి బాలమురళి తిల్లానాతో ముగిసి రెండు గంటలసేపు శ్రోతల్ని ఆనంద పరవశుల్ని చేసింది. ఝుంకారధ్వని రాగంలో ఫణిపతిశాయి, ఆరభిరాగంలో అంబానీరంబి, బేగడ రాగంలో అనుదినమును, ముఖ్యంగా పంతువరాళిరాగం, సారసాక్ష పరిపాలయ కీర్తనలు కచేరీకి ప్రత్యేకత నిచ్చాయి. పంతువరాళి రాగం పాడిన తీరు స్వరకల్పనాపద్ధతి చక్కగావుండి, ప్రశంసాపాత్రంగావున్నాయి. (పక్కవాయిద్యాలు వాయించిన శ్రీ పప్పుపల్లి దుర్గాప్రసాద్, చి. మహాదేవు లక్ష్మీనారాయణరాజు వయొలిన్, మృదంగములపై చక్కగా సహకరించారు. ముఖ్యంగా బాలమురళీతిల్లానాను మృదంగంపై వాయించినతీరు చిరంజీవి ప్రగతిని స్పష్టంగా చూపుతోంది.

శ్రీ వంకమామిడి సీతారామయ్యగారి వద్ద సంగీతారంభంచేసి, స్థానిక సంగీత, నృత్య కళాశాలలో ఓరియంటల్ డిప్లొమాలో ఉత్తీర్ణురాలై ప్రస్తుతం శ్రీ అన్నవరపురామస్వామిగారి వద్ద సంగీత మెళకువలు తెలుసుకుంటున్న కుమారి రాజేశ్వరి ముందుముందు మంచి గాయకురాలుగా పేరుపొందగలదని స్పష్టమయింది.

ఒంగోలులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం

ఒంగోలు, జనవరి 20 : కవిత్వం లోను, భక్తిలోను, కర్నాటక సంగీతములోను ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు గడించి, రామభక్తుడైన శ్రీ త్యాగరాజు ఎల్లరకూ చిరస్మరణీయుడని, అట్టి మహాభక్తుని ఆరాధించటం మన కర్తవ్యమని జనవరి 10వ యిక్కడ ప్రారంభించబడిన శ్రీ త్యాగరాజ ఆరాధన మహోత్సవ సభకు అధ్యక్షత వహిస్తూ జిల్లా కలెక్టరు శ్రీ పి.కె. దొరైస్వామి ప్రబోధించారు.

భక్తిలో ప్రహ్లాదుని, జ్ఞానమార్గంలో వశిష్ఠుని, వైరాగ్యంలో శ్రీ శుకునితో సమానమైన శ్రీ త్యాగరాజు, త్యాగమునకు నామం సార్థకమైనదని, ధనమునకు ఆశపడక తంజావూరు మహారాజా ఆహ్వానమును తిరస్కరించి, 'నిధి చాలా సుఖమా, రాముని సేవ సన్నిధిసుఖమా'—అనే కృతి రచించటం, తెలియ చేస్తున్నదని, శ్రీ తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో 'తెరతీయగ రాదా'—అన్న కృతితో స్వామి సన్నిధిని కట్టిన తెర, స్వచ్ఛందంగా తొలగిపోవటం భక్తికి నిదర్శనమని, 96 కోట్ల రామనామం చేసి, రాముని కలలో సాక్షాత్కరింపచేసుకొన్న అట్టి మహాభక్తుని ఆరాధన మహోత్సవాలు, వారి కృతులు ఆనందదాయకమేగాక మోక్షమార్గమునకు సోపానములని జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ వోరి రాధాకృష్ణమూర్తి త్యాగరాజ ఆరాధన మహోత్సవాలను ప్రారంభిస్తూ చెప్పారు.

శ్రీ త్యాగరాజు పూర్వీకులు ఒంగోలు జిల్లా మార్కాపురం తాలూకా కాకర్ల గ్రామానికి చెందినవారనీ, నూతన జిల్లాగా అవతరించి, క్రమక్రమంగా అభివృద్ధిచెందుచున్న ఈ ఒంగోలులో సంగీతకళాశాల ఏర్పడి, శ్రీ త్యాగరాజ కృతులు, ఆరాధనలు యింకా ఎక్కువ స్థాయిలో జరుగగలవని శ్రీ రాధాకృష్ణమూర్తి ఆశాభావం వెలిబుచ్చారు. శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్యశాస్త్రి త్యాగరాజ స్వామిని గురించి ఉపన్యసించారు. శ్రీ శిరమల శ్రీనివాసరావు స్వాగతం చెప్పారు. ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ పాంచాలవరపు ప్రసాదరావు 10 రోజుల పాటు ఆరాధన మహోత్సవాలు జరుగుటకు చక్కని ఏర్పాట్లు చేశారు. (మ.వి)

బీహార్‌లో విద్యుచ్ఛక్తిబోర్డు కార్మికుల సమ్మె

పాట్నా, జనవరి 20 : ముజఫర్‌పూర్ జిల్లాలోని సైదాపూర్ సమీపంలో తుంటియా గ్రామంవద్ద నిన్న ఇద్దరు పిల్లలు విద్యుద్ఘాతం వల్ల మరణించారు. సమ్మె చేస్తున్న రాష్ట్ర విద్యుచ్ఛక్తిబోర్డు ఉద్యోగులు కొన్ని కరెంటు తీగలను తెగగొట్టారని, వేలాడుతున్న తీగలను ముట్టుకొనగా పిల్లలు మరణించారని అధికారి ఒకరు వెల్లడించారు.

చిత్రజగత్తు



'ఎన్ని సమస్యలు పుట్టినా ఇందిరా గాంధీ చిరునవ్వులు చిందిస్తుందిట ! మీరేం?.... అలా వుంటారు....'

'రేపు ఎన్నికల్లో ఎవరు ఏమైనా ఆమెకు పోయేదేంలేదు ! నేను ఓడిపోతే ... మొత్తం నీ ఆస్తి, నా ఆస్తి తుడిచిపెట్టుకు పోతాయ్!'

450 స్థానాలకు కొత్త కాంగ్రెస్ పోటీ

ఎన్నికల ప్రణాళికతోపాటు అభ్యర్థుల జాబితా 23 లేక 24 విడుదల: శ్రీ బహుగుణ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 20: రాబోయే లోక్‌సభ ఎన్నికలలో 450 స్థానాలకు తక్కువ కాకుండా తమపార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని కొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ నిన్నిక్కడ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

పార్టీ అభ్యర్థుల తుది జాబితా, ఎన్నికల ప్రణాళిక ప్రధాని ఎన్నికల పర్యటన నుండి రాజధానికి తిరిగి వచ్చిన పిదప, జనవరి 23 న, లేక 24 న విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

ప్రధాని పర్యటనవల్ల, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగజీవన్‌రామ్ అస్వస్థతవల్ల జాబితా ప్రకటించడంలో కొద్దిరోజులు ఆలస్యం అయిందని ఆయన అన్నారు.

పార్టీ అభ్యర్థులను నిర్ణయించే పార్లమెంటరీ బోర్డు గతవారం పూర్తి చేసింది. సుమారు 375 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించింది. సుమారు 40 స్థానాలపై నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు, ప్రధానమంత్రికి విడిచిపెట్టారు.

పార్టీపట్ల ప్రజలు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి నిధులు అందినవని శ్రీ బహుగుణ అన్నారు. ఎన్నికల నిధి సేకరణకుగాను 1, 5, 10, 50, 100 రూపాయల కూపన్ల విక్రయం ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పారు.

శ్రీ బహుగుణ కూడా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కాని, నియోజకవర్గాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు. గర్వాల్, లక్నో, లేక అలహాబాద్ నుండి తాను పోటీచేయవచ్చునని శ్రీ బహుగుణ తెలియజేశారు.

పార్టీ మరొక ప్రధాన కార్యదర్శి శ్రీ శంకర్ దయాళ్ శర్మ భోపాల్‌నుంచి పోటీ చేస్తున్నారు.

బ్రిటిష్ హైకోర్టుచే ధర్మతేజ పిటిషన్ కొట్టివేత

లండన్, జనవరి 20: భారత్‌లో తనపై నేరం జరుపుతున్న విచారణను వ్యతిరేకిస్తూ జయంతి షిప్పింగ్ కంపెనీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ పెట్టుకొన్న పిటిషన్‌ను బ్రిటిష్ హైకోర్టు కొట్టివేసింది.

గ్రహబలం

22-1-71 శుక్రవారం

పుష్య బహుళ దశమి ఉదయం 9—30, విశాఖ రా. 1—52, ఈ రోజు వర్జ్యం, వ్యవహారములు గమనించి ప్రయాణాలు, ఇండ్లు మారుట, నూతన వృత్తి కార్యము, నూతన వస్త్రాభరణ ధారణము చేయుదురు.

మేషం: శ్రమ ద్వారా కూడిన కార్యక్రమాలు విజయం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వ్యయ ప్రయాసలతో ఆధారంగా వుంటాయి. కాని అది కంటా తొందర రాదు. ఆహార విహారాలలో జాగ్రత్త సూచన.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో శ్రమ హెచ్చు. ప్రత్యర్థుల, వ్యయాధిక్యతగల కార్యక్రమాలుంటాయి. అరి కంగా, ప్రోత్సాహం వుంటుంది. రోహిణి వారికి, కృత్తిక వారికి శ్రమ హెచ్చు.

మిథునం: అనుకూలమయిన రోజు. సాహస కార్య జయం, శత్రు పరాజయం, వ్యవహార విజయం, వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం సంభవం.

కటకం: వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలధికంగా వుంటాయి. సంఘ కార్యక్రమాలు చురుకుగా సాగవు. కాని ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు.

సింహం: శత్రురోగ ఋణాలను గూర్చి ఆలోచిస్తారు. సంతాన పర సమస్యలుంటాయి. సుఖ శాంతులు తక్కువ. పుష్య వారికి ఓర్పు అవసరం.

కన్య: శత్రు రోగ ఋణాలు తొలగి వుంటాయి. సంతాన పర సమస్యలు మాత్రం తప్పవు. త్రిప్పట శ్రమ వున్నా కార్యాలు చెడవు.

తుల: ఎన్నో సమస్యలు వినా ఆలోచనలో వున్నా ఒక్కడుగు ముందుకు వేయరు. ఏ కార్యక్రమం చురుకుగా చేయరు. ప్రత్యక్షమయిన యిబ్బందులు రావు.

వృశ్చికం: గృహ సమస్యలు, స్థిరాస్తి వ్యవహారాలు, శత్రురోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వున్నా ఏవిధంగాను హాని జరుగదు. ప్రయత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి.

ధనుస్సు: కుటుంబ ఆర్థిక సమస్యలు పీడ్నగలలో మెదులుతాయి. వ్యయప్రయాసలతో కూడిన వృత్తి ఉద్యోగాలున్నా ధన లోపం రాదు.

మకరం: గృహ సమస్యలు సుఖ శాంతులకై ప్రయత్నం వున్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా వుంటాయి.

కుంభం: అనుకూలమయిన రోజు. ప్రయత్నాలు విజయవంతంగా వుంటాయి. ఆడంబరాలకు వ్యయం చేసినా వృత్తి లోను, సంఘంలో గౌరవం వుంటుంది.

మీనం: పొరుపు ఉద్యమం ప్రారంభించాలని మీ ఆరాటం, కాని లోభికి ఖర్చెక్కువ అని మరిచిపోకండి. అయితే ఆదాయమా? దానికి లోటుండదు. కుటుంబ సమస్యలు శిథిలమయినవే!

మధ్యప్రదేశ్ కొత్త కాంగ్రెస్ నాయకుడు రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 20: మధ్యప్రదేశ్ కొత్త కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎం. పి. శ్రీ మహారాజ సింగ్ పార్టీనుంచి రాజీనామా చేశారు. కొత్త కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి తాను నిర్ణయించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. తాను కొత్త కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గ్వాలియర్‌నుంచి పోటీచేయనున్నట్లు ఆయన చెప్పారు.

కలకత్తాలో పోలీసు అధికారిపై అజ్ఞాత వ్యక్తుల కాల్పులు

కలకత్తా, జనవరి 20: ఉత్తర కలకత్తాలో జనసమర్దం వుండే బీడన్ వీధిలో ఒక సినిమా థియేటర్ ఎదుట నేటి ఉదయం కలకత్తా పోలీసు స్పెషలు బ్రాంచికి చెందిన ఒక సబ్‌ఇన్‌స్పెక్టరుపై ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు.

బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను ఆర్. జి. కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.

ఈ సంఘటన సందర్భంగా ఇంతవరకు ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు.

లోక్‌సభకు శ్రీ మోహన్ కుమారమంగళం పోటీ

న్యూఢిల్లీ, జనవరి 20: తమిళనాడులోని తిరువెంగోడ్ నియోజకవర్గంనుంచి లోకసభకు కొత్త కాంగ్రెసు టిక్కెట్టుపై పోటీ చేయాలని తానునిర్ణయించినట్లు ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ శ్రీ మోహన్‌కుమారమంగళం నేడిక్కడ వెల్లడించారు.

డి. ఎమ్. కె. తనపై ఎవరినీ పోటీకి నిలబెట్టే అవకాశంలేదని, అయితే పాత కాంగ్రెసు మాత్రం శ్రీ కాళి అన్నన్‌ను తనపై పోటీకి నిలబెట్టే అవకాశమున్నదని శ్రీ మోహన్ కుమారమంగళం వివరించారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ పదవికి తన రాజీనామాను నేడు తానుపంపినట్లు శ్రీ కుమారమంగళం చెప్పారు.

ముఖ్యమంత్రి కృతజ్ఞత

(1వ పేజీ తరువాయి)

పురపాలక సంఘం అధ్యక్షుడు శ్రీ జి. ఎ. రమణ అంతకుముందు ప్రధానికి స్వాగత పత్రం సమర్పిస్తూ, విశాఖపట్నంలో పలు పరిశ్రమలు ఏర్పాటు కావడంతో, పురపాలక సంఘానికి తగినంత ఆర్థిక స్తోమతలేక, ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడం ఒక సమస్యగా పరిణమించిందని విజ్ఞప్తి చేశారు.

పట్టణంలో వివిధ పథకాల అమలుకు ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేయవలసిందిగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం నిరుద్యోగుల మెమోరాండం

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ బి. రాజగోపాలరావు, శ్రీకాకుళం జిల్లాలోని విద్యావంతులైన నిరుద్యోగుల తరఫున ప్రధాన మంత్రికొక మెమోరాండం సమర్పిస్తూ, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాకూడా ముందంజ వేయడానికి ఆ జిల్లాలో అభివృద్ధి పథకాల అమలుకు మరింత ఎక్కువ నిధులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల కాంగ్రెసుకు పి. సి. సి. అధ్యక్షులు శ్రీ పి. వెంకటరావు ప్రధానికి ఒక విజ్ఞప్తిపత్రం సమర్పిస్తూ ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యే పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.

శాసనసభ్యుడు శ్రీ పి. సన్యాసిరావు, మరి 11 మంది సర్పంచ్‌లు, పెందుర్తి సమితి అధ్యక్షుడు ప్రధానికి ఒక మెమోరాండం సమర్పిస్తూ, ఉక్కు కర్మాగారం స్థాపనవల్ల నిర్వాసితులయ్యే ప్రజలకు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

విమానాశ్రయంలో ఘనస్వాగతం

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రత్యేక విమానంలో మద్రాసు నుంచి ఇక్కడకు వచ్చినప్పుడు, విమానాశ్రయంలో అనేక స్థానిక నాయకులు, అధికారులు ప్రధానికి ఘనంగా స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, కేంద్ర ఇరిగేషన్ మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు ప్రధానివెంట వచ్చారు. కేంద్ర మంత్రి శ్రీ బి. ఆర్. భగత్, రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. టి. రాజా, విశాఖ మునిసిపల్ చైర్మన్ శ్రీ జి. ఎ. రమణ, ప్రధానికి స్వాగతం చెప్పారు.

విమానాశ్రయం వద్ద వేలాదిమంది ప్రజలు ప్రధాని కారులో వెళ్ళుతున్నప్పుడు హర్షధ్వానాలు చేశారు. విమానాశ్రయం నుంచి ఉక్కు కర్మాగారం నిర్మాణ స్థలం ప్రాంతం వరకు రోడ్డుకు ఇరువైపుల నిలబడిన వేలాది ప్రజలు "ఇందిరా గాంధీ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు.

రంగాపై ప్రధాని విసుర్లు

విశాఖపట్నం, జనవరి 20: విశాఖపట్నం, హాస్పేట, సేలంలో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటు గూర్చి నేను ప్రకటించినప్పుడు పార్లమెంటులో స్వతంత్రపార్టీ నాయకుడు ఆచార్య ఎన్. జి. రంగా ఆ ప్రకటనకు సమ్మతించకపోవడం మాత్రమే కాక, కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీలకు అవశ్యకత ఏమాత్రం లేదని కూడా గట్టిగా వాదించారు అని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రారంభోత్సవం జరుపుతూ తెలియజేశారు.

"మీకు అందరికీ తెలుసు — ఆచార్య ఎన్. జి. రంగా మీ నాయకులలో ఒకరు."

"స్వతంత్రపార్టీ ప్రభుత్వం అధికారంలో వున్న ఒరిస్సా రెండవ ఉక్కు ఫ్యాక్టరీని కోరుతుందని, ఆ సమయంలో అతను విని ఉండరు. (నవ్వు) స్వతంత్రపార్టీ ప్రభుత్వం ఒరిస్సాలో అధికారంలోకి రాకపూర్వం అక్కడి స్వతంత్రపార్టీ నాయకులు ఎరవీన్ రేపు ప్రభుత్వ రంగంలో ప్రాజెక్టుల్ని వ్యతిరేకత వెల్లడించి నప్పటికీ వారు అధికారంలోకి వచ్చిన అనంతరం తమ అభిప్రాయాలు ప్రభుత్వ రంగంలో పరిశ్రమలపట్ల నూ వారి వైఖరిని మార్చుకున్నారు" అని శ్రీమతి గాంధి అన్నారు. (నవ్వు)

శ్రీ కృష్ణమీనన్‌కు మద్దతుపై మార్క్సిస్టు పార్టీ వైఖరి

నంబూద్రిపాద్ వివరణ

తిరువేంద్రం, జనవరి 20: తిరువేంద్రం నుండి లోక్‌సభకు పోటీ చేయనున్న శ్రీ వి. కె. కృష్ణమీనన్‌ను సమర్థించే సమస్యపై తమపార్టీ త్వరలోనే ఒక నిర్ణయానికి రాగలదని మార్క్సిస్టుపార్టీ నాయకుడు శ్రీ ఇ. ఎం. ఎస్. నంబూద్రిపాద్ నిన్న చెప్పారు.

శ్రీ కృష్ణమీనన్‌ను సమర్థించే సమస్యపై తమ నిర్ణయం, రెండు కాంగ్రెస్ పార్టీలు ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్‌ల పట్ల, వాటి విధానాలపట్ల శ్రీ మీనన్ వైఖరిపై ఆధారపడి ఉంటుందని శ్రీ నంబూద్రిపాద్ చెప్పారు.

ఎన్నికలలో రెండు కాంగ్రెస్ పార్టీలకు ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని శ్రీ నంబూద్రిపాద్ నిన్న ఒక సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షా ఫలితాలు

HYDERABAD, Jan. 20

The following is the provisional list of candidates who appeared for the SSLC and OSSLC Public Examinations in November 1970 and are declared eligible for admission to university courses of study in Andhra and Sri Venkateswara Universities during the year 1971-72 and the succeeding years. This provisional list is subject to final confirmation by the universities.

ANDHRA VARSITY AREA

Private candidates

SSLC PUBLIC EXAM:

2 3 4 6 8 9 13 14 18 19 22 23 24 25 26 27 30 37 38 39 42 49 50 56 57 59 60 61 62 63 64 66 70 71 72 73 74 75 76 77 78 84 85 86 89 90 106 07 11 18 19 20 21 26 28 30 32 36 41 47 48 49 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 67 69 70 71 73 74 75 76 77 78 79 84 87 88 93 99 201 03 05 06 07 12 13 14 16 17 18 19 23 24 25 26 28 30 32 35 36 37 38 45 49 50 51 53 54 55 56 58 59 60 62 63 64 65 68 72 73 74 75 79 80 84 316 17 18 19 20 21 22 23 33 38 41 43 44 46 47 48 49 50 52 66 70 71 76 77 82 85 89 90 92 94 96 97 400 01 02 03 04 05 06 12 16 26 30 31 32 34 35 36 39 40 41 45 47 49 53 55 58 60 61 62 81 82 83 92 98 99.

502 04 05 08 11 13 14 15 16 27 29 31 32 36 43 44 45 46 49 50 53 54 56 65 66 71 72 75 76 77 79 80 81 83 93 95 96 97 98 603 05 06 07 10 15 20 21 22 26 27 29 33 34 35 37 38 39 42 64 72 75 78 80 86 87 88 89 97 701 10 12 14 24 26 28 29 45 46 47 49 50 51 52 53 54 56 59 60 64 65 69 70 72 73 75 80 81 82 83 90 95 801 02 03 07 10 22 23 28 30 31 33 36 37 38 39 41 42 44 48 51 52 53 54 55 56 57 58 60 61 62 63 64 66 68 69 71 72 73 76 78 80 83 84 86 87 89 90 91 94 96 98 900 01 73 77 78 79 80 82 83 84 85 86 [illegible] 1000.

1001 02 03 07 15 16 20 23 28 29 31 32 33 34 35 37 38 49 63 64 65 68 69 70 72 73 76 78 81 85 86 89 90 93 94 97 98 99 101 04 10 17 26 27 28 32 34 35 36 37 38 39 40 43 46 47 48 76 77 79 80 82 83 86 89 91 93 94 95 96 97 202 03 43 44 46 47 49 53 54 57 59 64 66 67 68 69 74 78 89 92 93 94 96 98 99 300 08 10 12 15 19 21 22 23 24 25 26 27 58 74 75 76 80 82 83 84 85 86 95 99 401 03 17 18 20 21 22 24 25 27 28 29 31 32 33 34 35 38 40 42 44 45 46 49 51 54 56 59 64 69 71 72 73 76 79 83 84 85 88 93 96 98.

1503 04 06 09 10 10-A 11 13 17 19 21 22 23 24 25 27 29 30 31 33 34 35 to 38 40 43 45 46 47 48 49 50 51 53 54 55 56 59 61 66 67 70 73 74 75 76 77 80 81 82 84 86 86-A 87 95 97 98 601 03 05 10 11 12 18 19 21 23 26 40 41 42 87 90 91 93 95 97 98 702 04 05 07 11-A 13 15 16 21 23 28 31 35 38 41-A 45 48 50 52 53 54 78 85 89 90 96 98 801 03 06 09 10 15 18 19 20 21 22 23 25 26 27 28 30 31 32 34 35 36 37 38 39 40 41 42 43 44 46 47 48 50 52 53 55 58 59 60 61 65 66 67 69 70 71 75 77 79 82 83 84 85 86 88 89 90 94 95 96 97 99 900 01 02 03 04 06 07 8 10 11 14 15 16 17 18 19 24 25 26 34 36 40 41 43 45 46 47 50 52 56 57 58 67 68 79 82 86 88 89.

2015 16 18 19 20 21 24 25 26 37 39 40 42 48 51 53 58 59 67 69 71 73 74 79 80 82 83 89 91 96 97 99 100 01 02 03 04 05 08 09 10 14 15 16 20 21 22 24 27 28 29 30 32 33 34 35 36 37 38 39 40 41 44 45 46 48 49 50 51 52 53 54 56 57 58 60 62 63 64 65 67 70 71 73 80 82 83 91 92 95 97 98 201 02 08 12 13 14 16 17 18 24 25 26 27 28 29 30 31 32 33 34 37 39 40 42 44 49 50 51 52 90 91 92 93 94 95 96 97 99 300 04 05 06 07 08 09 13 24 25 30-A 38 40 56 58 59 60 63 65 67 68 69 71 72 73 73-A 75 76 77 79 80 83 86 87 88 405 06 08 09 10 12 13 15 16 17 18 30 34 35 36 37 39 40 41 42 44 45 50 51 52 55 57 58 59 60 61 62 68 72 76 79 86 93 96.

2504 07 09 12 15 17 19 21 23 29 30 31 37 38 41 42 46 50 54 64 65 66 71 74 76 94 95 97 605 06 07 09 12 13 16 21 22 66 82 84 87 90 91 708 09 10 26 32 33 34 38 44 46 49 49-A 52 55 56 57 60 61 62 67 68 71 74 75 77 79-82 84 85 87 89 90 91 94 95 96 802 03 04 08 09 12 31 36 40 41 42 44 45 47 48 49 49-A 58 59 61 62 63 64 65 66 67 73 74 75 76 77 78 79 85 87 89 91 93 94 95 98 906 18 20 33 34 35 37 39 40 43 44 50 58 59 60 63 64 65 66 67 69 72 73 77 79 80 10 83 86 87 89 94 95 98.

3004 05 07 09 11 17 18 19 21 23 25 26 27 28 29 30 31 32 58 60 62 63 65 68 71 73 74 76 77 78 79 80 94 95 96 99 100 09 10 13 14 15 16 17 18 28 39 40 46 53 69 70 72 74 78 80 92 93 94 95 99 203 05 08 12 14 15 16 17 18 19 20 22 27 28 32 33 35 38 54 55 65 75 81 82 85 89 96 309 14 15 16 24 25 27 28 34 35 36 38 41 45 48 54 55 65 66 83 84 85 87 88 96 407 13 14 15 18 21 23 24 26 29 30 31 34 38 41 44 45 62 81 82 87 99.

3507 11 15 16 18 21 23 90 93 94 96 97 98 99 600 01 02 05 06 08 09 10 11 13 14 15 17 19 21 26 28 29 30 31 32 35 36 36-A 37 40 47 48 49 51 53 54 55 57 85 88 93 97 98 700 14 16 17 18 20 24 26 29 32 33 35 37 38 42 45 46 50 53 54 58 59 61 64 65 68 70 75 77 78 81 83 84 88 89 90 92 93 94 95 96 99 800 01 05 07 18 22 23 24 25 26 27 31 33 38 39 41 50 51 54 55 58 64 84 900 01 02 03 04 08 09 10 11 12 14 15 18 19 21 27 32 33 35 38 42 46 49 50 61 63 65.

4003 06 08 12 15 17 22 24 28 32 39 40 41 42 44 60 63 64 72 74 75 76 80 86 91 96 103 06 08 13 16 20 26 27 32 35 37 38 41 46 47 48 53 54 56 60 61 62 63 69 75 77 83 208 13 14 15 18 23 24 29 39 41 43 46 58 62 66 69 80 82 86 92 93 94 95 97 307 10 11 14 18 20 22 25 26 37 40 41 42 43 45 61 63 67 68 71 75 79 80 83 84 86 87 88 97 400 02 05 06 10 11 14 15 22 29 34 38 46 56 61 65 68 70

4529 31 33 34 45 46 47 48 50 51 53 54 58 76 78 86 87 91 92 97 98 99 600 04 10 12 17 19 21 23 26 27 28 29 35 36 38 40 43 44 57 61 63 65 67 68 69 73 74 77 83 84 85 87 88 89 91 96 98 703 04 06 08 09 10 12 13 15 19 20 22 23 29 34 35 36 38 60 73 74 75 78 79 83 84 87 88 89 90 802 05 06 08 15 17 30 35 40 40-A 41 48 49 51 52 57 64 66 69 76 78 912 13 14 29 31 36 39 40 42 43 45 47 48 48-A 49 50 54 55 56 57 58 59 61 63 64 65 67 70 71 74 75 77 78 79 83 84 86 87 90 94 95 96 97.

5001 26 28 31 35 38 40 41 45 49 50 53 54 55 56 58 59 61 62 63 66 69 70 71 74 76 77 83 84 85 86 87 89 90 92 95 101 02 03 04 06 07 08 16 19 22 26 27 28 29 30 32 34 36 41 42 43 45 46 48 50 52 55 59 61 61-A 77 86 88 91 96 97 99 200 02 03 16 17 20 22 24 25 26 27 28 29 31 33 34 45 46 49 50 53 55 56 58 59 64 65 67 74 75 79 81 82 87 91 93 94 97 300 01 03 05 06 07 12 17 37 38 42 47 63 64 68 69 71 72 73 78 81 84 86 94 95 404 10 11 13.

O.S.S.L.C. Public Exam.

5440 41 42 43 44 45 46 48 49 50 53 56 59 60 63 64 71 72 73 74.

SRI VENKATESWARA VARSITY AREA

SSLC PUBLIC EXAM

5501 04 05 07 08 09 10 13 16 18 21 25 28 29 30 31 32 39 45 48 50 55 57 58 61 63 78 80 88 89 91 95 97 99 600 01 07 08 09 10 12 13 14 19 24 25 26 31 34 40 42 45 48 52 54 57 60 61 62 70 75 83 84 85 90 92 94 95 98 703 08 09 12 14 15 16 17 18 19-A 21 26 30 33 36 38 39 40 45 53 54 55 63 64 66 67 69 70 71 75 80 83 91 94 806 07 940 46 50 51 56 58 59 60 61 66 66-A 67 68 69 72 73 74 76 78 79 82 95.

6005 09 12 16 18 20 87 88 89 91 94 100 03 25 26 28 29 30 31 32 34 36 37 38 39 40 41 42 43 44 55 59 61 68 73 83 87 90 91 97 98 200 01 04 09 10 13 17 18 21 23 24 27 30 31 33 41 42-A 43 44 45 46 48 49-A 50 51 52 53 54 55 56 58 64 66 74 74-A 75 76 77 81 82 84 86 87 88 89 90 91 92 93 94 95 96 98 300 01 02 04 10 11-A 12 13 15 16 17 18 19 20 21 22 24 25 26 27 30 31 33 35 36 41 43 44 52 53 55 56 57 58 59 61 62 480 81 85 88 90.

6501 05 20 26 28 30 48 49 50 51 52 53 54 57 59 60 61 62 63 64 65-A 68 69 70 82-A 83 84 85 85-A 86 87 95 600 08 18 19 23 27 29 36 54 55 59 68 69 70 79 86 87 88 91 97 704 11 13 14 15 16 18 20 22 24 29 31 40 41 42 44 45 46 48 49 58 59 63 66 67 69 71 74 79 80 82 83 85 88 89 94 95 99 809 10 12 14 15 17 20 24 26 27 28 30 32 35 36 37 42 45 936 43 45 47 49 50 53 58 60 70 74 75 76 80 81 82 84.

7016 20-B 20-C 21 22 33 36 37 38 41 47 51 52 56 63 104 29 32 33 34 38 39 40 42 44 46 48 53 58 59 60 61 62 63 67 77 81 84 90 92 94 201 07 08 13 21 22 31 41 42 43 47 48 49 53 57 59 60 63 64 65 66 67 68 69 70 71 72 74 78 80 325 26 56 58 59 63 65 66 69 70 71 72 73 92 93 99 404 11 17 13 19 20 24 25 26 29 32 38 39 40 41 43 71 72 73 75 77 85 92 95 96 97.

7500 04-A 06 09 10-A 11 18 20 21 23 25 27 28 29 33-A 34 39 40 42 47 48 49 53 54 55 56 60-A 63 641 42 43 45 47 49 51 52 70 71 72 74 75 76 77 78 79 80 81 82 83 85 86 87 88 91 95 96 99 701 02 03 04 05 06 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 24 25 26 27 30 33 34 36 37 38 39 40 41 43 44 46 47 48 49 50 51 52 53 55 56 57 58 59 62 63 64 65 67 68 69 72 73 74 75 77 78 79 81 83 84 85 86 87 88 89 91 93 94 95 96 97 99 800 01 02 03 04 80 81 85 86 89 90 91 92 94 96 98 903 39 49 55 59 61 63 64 66 75 92 99.

8007 10 13 23 30 51 52 57 58 60 99 100 01 02 06 07 08 09 10 11 13 20 22 23 24 26 57 58 60 63 64 65 65-A 66 67 68 69 70 71 72 73 74 75 76 77 79 80 81 82 82-A 83 85 86 87 88 89 91 92 93 94 95 96 97 98 99 200 01 02 02-A 03 05 06 09 11 11-A 12 14 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30 31 32 33 34 36 37 38 39 40 41 65 66 67 68 69 70 71 72-A 74 75 77 78 79 93 95 96 97 98 301.

O.S.S.L.C. PUBLIC EXAM.

8306 12 17 20 22 23 24 25 26 27 27-A.

Withheld: 1857 1927 1938 3231 3241 3253 3261 3262 3266 3378 3391 3392 3422 3446 3448 3470 3474 3485 3495 3514 4079 4204 and 4392.

వచ్చే ఎన్నికలలో జనసంఘం వంటి పార్టీలను ప్రజలు నిరాకరించగలరు

విశాఖ సభలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి విశ్వాసం

విశాఖపట్నం, జనవరి 20: జర్మనీకి అనిర్వచనీయమైన హానికల్గించిన నాజీతత్వం మార్గాన జనసంఘం ఈ దేశాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నది అని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేడు తీవ్రంగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సందర్భంలో ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో జనసంఘం ఎన్నికల ప్రణాళికలో పేదరికం నిర్మూలన పట్ల ప్రకటన కేవలం పేదలకు పెద్ద వాగ్దానాలు చేసి వారిని ఆకర్షించడానికి జరిగిన ప్రయత్నం తప్ప మరేమీ కాదని ఆమె అన్నారు. నాజీతత్వానికి అంకితమైన జర్మన్ నేషనల్ సోషలిస్టు పార్టీ మార్గాన్నే జనసంఘం అనుసరిస్తున్నదని, జనసంఘం యుద్ధాలకు, నియంతలకు తాను భయపడనని, వచ్చే ఎన్నికలలో జనసంఘం, అట్టి తదితర పార్టీలను ప్రజలు నిరాకరించ గలరనే విశ్వాసం తనకు కలదని ప్రధానమంత్రి అన్నారు.

అధికార కాంగ్రెస్ అవిభక్త కాంగ్రెస్ విధానాలకు, కార్యక్రమాలకు పూర్తిగా కట్టుబడి వున్నదని ఈ విధానాల నుంచి అణువంతైనా కూడా మారలేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమాలను అమలు పరచడానికి అనుసరించవలసిన నూతన పద్ధతుల ఆవశ్యకతను గూర్చి ఆమె పేర్కొన్నారు. దేశంలో తీవ్రవాదుల చర్యలను గూర్చి పేర్కొంటూ, హింసా చర్యలు ఎల్లప్పుడూ, సమస్యలను పరిష్కరించుటకు బదులు పెంచగలవని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఆమె అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్న విధంగా 1785 "పేదరికం" అనుమానాలను అధికార కాంగ్రెసు హర్షించదని ఆమె అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పేదరికం నిర్మూలనకు అతి మానవ తొలగించడానికి క్రమబద్ధమైన మార్గాన పోరాటం సాగిస్తున్నదని ప్రధాని అన్నారు. ఈ బృహత్ సమస్యలన్నీ ప్రజాస్వామిక బద్ధమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధించబడగలవని ఆమె అన్నారు.

జనసంఘం ఎన్నికల ప్రణాళికను చూసి తాను "భీతి" చెందుతున్నట్లు కొందరు చెప్పుకున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు.

ఇక ఈ జనసంఘం వాదాలకు వారి దేశం నుంచి ఉద్యోగాల నిషేధం ద్వారా యువకులను తప్పుదారి పట్టించడం జరుగుతున్నది. కాని ఆ కార్యక్రమం జర్మనీ దేశానికి దారితీసిన విషయం మనం మరచిపోకూడదని ప్రధాని అన్నారు.

ఇండియాలోని అల్ప సంఖ్యాక వర్గాల వారిని భారతీయకరణ చేయవలసిన అవసరం వున్నదని జనసంఘం బాహాటంగానే ప్రకటించింది. అంతేగాక ఈ దేశంలో వారు శాంతియుతంగా జీవించాలంటే వారు తమ జీవన విధానాలను విరుద్ధమైన విధానాలను అనుసరించవలసి వుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా?" అని ప్రధాని సూటిగా ప్రశ్నించారు.

కొత్త కాంగ్రెసు వ్యతిరేకించడానికి సోషలిస్టు పక్షం నుంచి కొత్తకాంగ్రెసును వైదొలగించడానికి పెట్టుబడిదారీ వర్గాలు, మితవాద అభివృద్ధి నిరోధక శక్తులు ఏకమయ్యాయని శ్రీమతి ఇందిరాగాంధి ఆరోపించారు.

అవిభక్త కాంగ్రెసు ఆమోదించిన కార్యక్రమాలను తామే ఇప్పుడు కొత్తకాంగ్రెసు అమలు చేస్తున్నదని ప్రధాని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమం మేము ఇప్పుడు కాకపోయినా పార్టీ విభజన జరిగిన తర్వాతనుంచి గాని ఆమోదించబడ్డది కాదు. సోషలిస్టు కోసం పోరాటం చేస్తూ నాటినుంచి మేము ఈ కార్యక్రమానికి కట్టుబడి వున్నాము" అని ప్రధాని ప్రకటించారు.

"మా కార్యక్రమం సక్రమమైనదేనని మా ప్రత్యర్థులే నిరూపించారు. వారు సమ్మెలను వ్యతిరేకించారు. కాని మా నినాదాలను వారు స్వీకరించారు. వారు మా కార్యక్రమాలను స్వీకరించి, వాటిని మాకంటే ఉత్తమంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు నటిస్తున్నారు" అని ప్రధాని వివరించారు.

ఇటీవలి వరకు స్వతంత్ర, జనసంఘం పార్టీలు ఇండియాలో భారీ పరిశ్రమలకు తీవ్రంగా వ్యతిరేకంగా వున్నవని, ముఖ్యంగ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో స్థాపించడాన్ని వారు వ్యతిరేకించారని ప్రధాని అన్నారు.

"స్వతంత్ర, జనసంఘం పార్టీలు ఏమి చెప్పినప్పటికీ, ప్రజలలో అన్ని వర్గాలవారి మధ్య సమానత్వం సాధించాలన్న సిద్ధాంతానికి వారు వ్యతిరేకంగానే వున్నారు. కుల, మత భావాల ప్రసక్తి లేకుండా అన్ని వర్గాలవారికి సమాన హక్కులు వుండాలని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన నప్పటికీ ఈ పార్టీల దోరణి మారలేదు" అని ప్రధాని వివరించారు.

"దారిద్ర్యంపై యుద్ధానికి" తాము కృతనిశ్చయంతో వున్నట్లు జనసంఘం ఎన్నికల ప్రణాళికలో వివరించబడినది, అయితే కొత్త కాంగ్రెసు ఎప్పుడూ అట్టి తీవ్రమైన పదాన్ని ప్రయోగించలేదని, ఆ పదాన్ని శక్తి ఒక తిరుగులేని అంతర్జాతీయ సంస్థలు, కొత్త కాంగ్రెసు నినాదాలను వినియోగించాయని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు.

"దారిద్ర్యంపై యుద్ధాన్ని మేము కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభించాము. ఆ పోరాటంలో అనేక కాంగ్రెసు వాదులు జైళ్ళకు వెళ్లారు. తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచారు. చివరకు తమ అమూల్యమైన ప్రాణాలనే త్యాగం చేశారు" అని కూడా శ్రీమతి ఇందిరాగాంధి చెప్పారు.

'దారిద్ర్యాన్ని, ఆర్థికవెనుకబాటుతనాన్ని నిర్మూలించడానికి జరుగుతున్న పోరాటంలో స్వాతంత్ర్యోద్యమం యొక్క ప్రభావం ఎంతో వున్నది. స్వాతంత్ర్య సిద్ధి అప్పటినుంచి చేపట్టిన ప్రణాళికలు, కార్యక్రమాలు దేశంలో దారిద్ర్య నిర్మూలనకు ఉద్దేశించినవే.'

"దారిద్ర్యం మనదేశంలో ఇటీవల కొత్తగా ప్రవేశించలేదు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశాన్ని దారిద్ర్యం పట్టి పీడిస్తున్నది. దీని పూర్తిగా దూరం కావడానికి కొంతకాలం పడుతుంది. ఆర్థిక అసమానతల్ని, సాంఘిక దురన్యాయాన్ని దశల వారీగా తొలగించాలి."

"కొత్త కాంగ్రెస్ ఆదర్శాలు సాధించే అంత్యావసరమైన, అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి మన దేశాన్ని అభివృద్ధి పరచడానికి పార్టీ ఆధునాతనమైన పద్ధతులనే అనుసరిస్తుంది. హింసాయుతమైన పద్ధతులవల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుచేత హింసాకాండకు తావులేని పద్ధతుల ద్వారానే మార్పులు తీసుకురావాలి."

ప్రధాని మంత్రి ఆంగ్ల ప్రసంగాన్ని రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు తెలుగులోకి అనువదించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన

(1వ పేజీ తరువాయి)

వీరి అవసరాలకు విదేశం వ్యక్తపరచడం మాత్రమే గాక, అభినందనలనే వారని కూడా ఆమె అన్నారు. దక్షిణాది నుంచి ఉక్కు ఫ్యాక్టరీలు కేవలం రాజకీయ ప్రాయం మాత్రమే. ఉక్కు అవసరాలు పెరుగుతున్నందున, ఒరిస్సాలో రెండవ ఉక్కు ఫ్యాక్టరీ విషయం పునః పరిశీలించ బడగలదని ఆమె అన్నారు. అయితే, ఒరిస్సాలోని మొదటి ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం చేరిన అనంతరమే ఇది సాధ్యం కాగలదని కూడా ఆమె తెలియజేశారు.

ఒరిస్సా ప్రజల ఆవేదనలు తాను ఎరుగుదునని, వారిపట్ల తనకు పూర్తి సానుభూతి కలదని ఆమె అన్నారు.

ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్తూ, అవి నిర్వహించ బడవలసినవిధంగా నిర్వహించబడటం లేదని తాను ఎరుగుదునని, వాటి సామర్థ్యాన్ని పెంచడానికి తగిన చర్యలు గైకొనవలసి వున్నదని ఆమె అన్నారు. అయితే, అనేక ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులు చాలా బాగా నిర్వహించ బడుతూ, ప్రజలకు విశేష సేవ చేస్తున్నాయని ఆమె అన్నారు.

దేశ స్వాతంత్ర్యానంతరం సాధించబడిన ఆర్థికాభివృద్ధి అన్ని వర్గాల ప్రజలకు అందలేదని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న ఐదేసి హక్కులు ఎన్నింటినీ వారికి అనుభవయోగ్యం చేయుటలో ఇంకా చాలా జరుగవలసి ఉన్నదని శ్రీమతి గాంధి అన్నారు.

దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలలో భిన్న రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగని యెడల సాంఘిక ఉద్రిక్తత ఏర్పడగలదని ఆమె అన్నారు.

ఇంతవరకూ వెనుకబడిన వర్గాలుగా వున్న హరిజనులు, ఆదివాసులు, తదితర వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల తాము ప్రత్యేక శ్రద్ధ వహించగలమని ఆమె అన్నారు.

జాతి నాయకులు స్వాతంత్ర్య ఫలితాల సర్వజనులకు అందజేయాలని ప్రధానమంత్రి అన్నారు. అంత చేసినప్పుడు మనం 'జాతి' అనిపించుకోగల మని అన్నారు. మన అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి. మన కలలు, భావాలను ఎదురించేవాటిని ఆమె ప్రశ్నించారు. ఉమ్మడి సంకల్పశక్తితో దేశ ప్రగతిని పురోగమింపజేయాలని ఆమె అన్నారు.

ఈ నూతన ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మాత్రమే గాక, భారతదేశ అభివృద్ధిని పెంపొందించ గలదని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు.

ప్రధానమంత్రి ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు తెలుగులోకి అనువదించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కోరిక నెరవేర్చినందుకు ప్రజల తరఫున ప్రధాన మంత్రికి కృతజ్ఞత వ్యక్తపరుస్తూ, ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ఉక్కు విదేశాలకు కూడా ఎగుమతి కాగలదని అందుకు తగిన సౌకర్యాలు కలిగించ గలవనీ, అన్నారు. చాలా రోజులు ప్రాంతాన్ని తాను ప్రధానికి విమానం నుంచి పరిశీలించమని, ఆ ప్రదేశం ఉత్తమ ఉక్కు ఫ్యాక్టరీ కోసమే ఏర్పడివున్నదా అనిపించేటంత ఆదర్శప్రాయంగా వున్నదని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

సంవత్సరాల తరబడిగా "విశాఖ ఉక్కు — ఆంధ్రుల హక్కు" అని ఆంధ్రులు కోరుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నేడు ఈ ప్రాజెక్టుపై పనికి ప్రారంభోత్సవం జరగడం తనకు ఆనందోత్సాహాన్ని కలిగిస్తున్నదని ఆయన అన్నారు. కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు మూడు సంవత్సరాలు ఆలస్యం అయిన దని అన్నారు. ఇప్పుడు అది ఫలించడం మనందరికి ఇక సుస్థిరత చేకూర్చగలదని ముఖ్యమంత్రి ఆశించారు.

కేంద్ర ఉక్కు శాఖమంత్రి ప్రసంగం

కేంద్ర ఉక్కు, భారీ ఇంజనీరింగ్ శాఖ మంత్రి శ్రీ బి. ఆర్. భగత్ మాట్లాడుతూ, దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తగిన ఉక్కు నిల్వలు వినియోగించుకోవాలనే కేంద్ర నిర్ణయాన్ని అనుసరించియే విశాఖపట్నం, హాస్పేట, సేలంలో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిర్ణయించబడినదని అన్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రథమదశలో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం చేరగల ప్రత్యేకతగల దేశంలోని ప్రప్రథమ ఉక్కు ఫ్యాక్టరీ అని శ్రీ భగత్ అన్నారు. విశాఖపట్నం ఫ్యాక్టరీకి కావలసిన ఇనుము ఖనిజం, బొగ్గు నిల్వలుండగలవని ఉక్కు శాఖా మంత్రి తెలియజేశారు. ఇనుప ఖనిజం బైలడిల్లా, గనులనుంచి, బొగ్గు బీహారు, బెంగాల్ రాష్ట్రాలనుంచి అందించబడగలదని ఇంకా దిగుమతి చేసుకునే బొగ్గు, తదితరములకు లభింప జేయబడగల అవకాశం కలదని మంత్రి అన్నారు.

గోదావరి జలాలు

ఇక్కడ 200 కిలో మీటర్ల దూరంలో గల ఉక్కు ఫ్యాక్టరీకి జలాలు మళ్లింపబడగలవని శ్రీ భగత్ అన్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి పరికరాలు, పథకాలు, సవివరంగా తూపొందించి, నమూనాలు తయారు చేయడానికి దాదాపు 27 నెలలు పట్టవచ్చునని, నిర్మాణం ప్రారంభించినది అగాయితే, ప్రాజెక్టు పూర్తి కావడానికి 6, 7 సంవత్సరాలు పట్టవచ్చునని ఆయన అన్నారు.

ప్రారంభంలో శ్రీమతి మనుబోలు రత్నం ప్రార్థన చేశారు.

ఉక్కు, భారీ ఇంజనీరింగ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ హెచ్. సి. శరీన్ వందన సమర్పణ చేశారు.

స్తూపం

నాగార్జునసాగర్ వద్ద, గాంధీ కొండపైన సంప్రదాయికమైన స్తూపాల నమూనాలో రాకెట్ రూపంలో 53 అడుగుల ఎత్తున తయారు చేయడానికి రు. 1.7 లక్షలు వ్యయం పట్టింది. ఈ స్థూపానికి ఉభయ పార్శ్వము లందు ఒకవైపున ఆంధ్రప్రదేశ్ చిహ్నం, మరొకవైపు భారత ప్రభుత్వ చిహ్నం కరము క్రోమియం ఫలకాలపై చెక్కబడినవి. దిగువున 3 వైపుల ఇంగ్లీషు, హిందీ, తెలుగు, భాషలలో ప్రధానమంత్రి పేరు, ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ తేదీలు ఫలకాలపై చెక్కబడినవి. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ అండ్ బి శాఖ సలహాదారు శ్రీ రఘుకుల ప్రసాద్ రూపొందించగా, హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్ అండ్ ప్రాగ్రెసీవ్ కంపెనీవారు నిర్మించారు.

చెల్లనిఓట్లు భద్రపరచే పెటెలకు ప్రత్యేక సీలు

బెంగుళూరు, జనవరి 20: అప్పీలుకు అవకాశం లేని ఓట్లను, చెల్లని ఓట్లను సెపరేటుగా సీలుచేయడానికై దేశంలోని రిటర్నింగ్ ఆఫీసర్లందరికీ ఒకరకమైన సీలును ఎలెక్షన్ కమిషన్ సప్లయిచేయనున్నది.

మైసూరులోని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శ్రీ మూర్తిదేవర్ నేడిక్కడ పత్రికలవారితో మాట్లాడుతూ, అప్పీలుచేసే సమయాలలో బ్యాలెట్‌కాగితాలను చింపివేసినట్లు ఫిర్యాదులు రాకుండా చేయడానికి ఈ చర్య గైకొన బడుతున్నదని తెలియజేశారు.

ఎలెక్షన్ అప్పీలుకు కాలవ్యవధి ముగిసే వరకు, ఆరు నెలలపాటు ఈ ప్యాకెట్లను భద్రంగా వుంచుతారు.

గుంటూరులో హత్య

గుంటూరు, జనవరి 20: బల్లారి రాముడు (45) అనే వ్యక్తిని నిన్న రాత్రి ఇక్కడ ఎవరో హత్యచేశారు. పోలీసు డి. ఎస్. పి. శ్రీ ఎమ్. సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. (మ. వి.)

ఒరిస్సా అసెంబ్లీ రద్దుకై గవర్నర్ సిఫారసు?

నివేదికను తీసుకొని ప్రత్యేకదూత న్యూఢిల్లీ ప్రయాణం

భువనేశ్వర్, జనవరి 20: రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయ వలసిందిగా ఒరిస్సా గవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్. అన్సారీ రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరికి సిఫారసుచేసినట్లు తెలుస్తున్నది.

గవర్నర్ నివేదికను తీసుకొని ఒక ప్రత్యేకదూత నేటి మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ విమానంలో న్యూఢిల్లీబయలుదేరి వెళ్లినటు తెలుస్తున్నది.

రాష్ట్రంలో నూతన మంత్రివర్గం ఏర్పాటు అవకాశాలపై నిన్నరాత్రి ఇక్కడ వివిధ రాజకీయపార్టీల నాయకులతో తన చర్చలను ముగించిన పిదప, గవర్నర్‌డాక్టర్ అన్సారీ తన నివేదికను పంపినట్లు తెలుస్తున్నది.

ప్రధాని రేపు ఢిల్లీకి తిరిగి రాగానే కేంద్ర మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించవచ్చు.

మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించిన తర్వాత అసెంబ్లీని రద్దుచేస్తూ ఉత్తర్వు జారీ అవుతుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు వీలైతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించ వలసిందిగా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి శ్రీ ఎస్. పి. సేన్‌వర్మను కోరుతారు.

ప్రధాని ఇందిరాగాంధి నియంతృత్వ వైఖరి

శ్రీ రాజ్‌నారాయణ్ విమర్శ

న్యూఢిల్లీ, జనవరి 20: రాయ్‌బరేలీ నియోజకవర్గంలో శ్రీమతి ఇందిరాగాంధిపై పోటీచేస్తున్న ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ రాజ్‌నారాయణ్ నేడిక్కడ పత్రికలవారితో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధిని, కొత్త కాంగ్రెసును ఓడించడం "చారిత్రక ఆవశ్యకత" గా ఏర్పడినట్లు వివరించారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సోషలిజం నినాదాలను వల్లిస్తూ, సోషలిజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేస్తున్నట్లు ఒకవైపు ప్రకటనలు చేస్తూ, మరొకవైపు నియంతృత్వం తీసుకొని రావడానికి కృషి చేస్తున్నదని శ్రీ రాజనారాయణ్ ఆరోపించారు.

శ్రీమతి ఇందిరాగాంధి హయాంలో నిరుద్యోగం పెచ్చుపెరిగినదని, ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఆర్థిక అసమానతలు హెచ్చాయని శ్రీ రాజనారాయణ్ విమర్శించారు.

టాంజానియా ప్రెసిడెంట్ 22 న న్యూఢిల్లీ రాక

న్యూఢిల్లీ, జనవరి 20: టాంజానియా అధ్యక్షుడు జూలియస్ నైరేరీ జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు ఇండియాలో అధికార పర్యటన జరుపుతారు.

ప్రధాని ఉద్బోధ

(1వ పేజీ తరువాయి)

పార్టీకి ప్రజాస్వామిక సమ్మేళనంలో విశ్వాసం లేదు. ప్రజలు అభివృద్ధి చెందాలని ఆపార్టీ కోరదు. కేవలం కొద్దిమంది ధనికులుగా వున్నవాళ్లే అది సమర్థిస్తుందని ఆమె విమర్శించారు.

జాతీయాభివృద్ధికి, ఆర్థిక, సాంఘిక లక్ష్యాలను సాధించే మహత్తర కృషిలో సహకరించ వలసిందిగా ఆమె ప్రజలకు ప్రత్యేకించి యువకులకు విజ్ఞప్తి చేశారు.

ఒరిస్సాకు రెండవ ఉక్కుకర్మాగారం ?

రాష్ట్రంలో రెండవ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ఒరిస్సా ప్రజల కోర్కెను తగిన సమయంలో పరిశీలించడం జరుగుతుందని ప్రధాని శ్రీమతి గాంధి హామీ ఇచ్చారు.

దారిద్ర్యం, నిరుద్యోగం అనే జంట శత్రువులను నిర్మూలించడానికి ప్రజలు పోరాడాలని ఆమె ఉద్బోధించారు.

"ఏవో కొన్ని పెద్ద పరిశ్రమలు స్థాపించినంత మాత్రాన మన సమస్యలు పరిష్కారం కావు. గ్రామీణ ప్రాంతాలలో లఘు పరిశ్రమలను అభివృద్ధిచేసి, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలి" అని ఆమె అన్నారు.

భువనేశ్వర్‌లో ప్రధానికి ఘనస్వాగతం

భువనేశ్వర్, జనవరి 20: ఒరిస్సాలో ఎన్నికల ప్రచారానికై విశాఖపట్నం నుంచి భారత వైమానిక దళ విమానంలో నేటి మధ్యాహ్నం ఇక్కడకు వచ్చిన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి ఘనస్వాగతం లభించింది.

ప్రధాని ఇందిరాగాంధి విమానంనుంచి క్రిందకు దిగుతుండగా, విమానాశ్రయంలో ఆమెకొరకై వేచియున్న ప్రజానీకం "ఇందిరా గాంధీకి జై" అంటూ పెద్దగా నినాదాలుచేశారు.

ప్రధానిఇందిరాగాంధివెంట కేంద్రఉక్కు భారీ ఇంజనీరింగ్ శాఖమంత్రి శ్రీ బి.ఆర్. భగత్‌కూడా వున్నారు.

ఒరిస్సాగవర్నర్ డాక్టర్ ఎస్. ఎస్.అన్సారీ, బేగం అన్సారీ శ్రీమతి ఇందిరాగాంధికి స్వాగతం చెప్పారు.

బీహార్ తాత్కాలిక గవర్నర్‌గా శ్రీ సిన్హా

పాట్నా, జనవరి 20: పాట్నా హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి శ్రీ యు. ఎన్. సిన్హా నేడు బీహార్ తాత్కాలిక గవర్నర్‌గా ప్రమాణం చేశారు.

గుడి యాజమాన్యంపై హిందువులతో ఘర్షణ: ఒక హరిజనుని మృతి

తిరుచిరాపల్లి, జనవరి 20: ఇక్కడకు 50 మైళ్ల దూరంలో ఉన్న మనుంబలూరు గ్రామంలోని ఒక పిళ్లయార్ దేవాలయం యాజమాన్యం విషయంలో హరిజనులకు, మరియు ఇతర (హిందువులలో అగ్రవర్ణీకులు)లకు మధ్య నిన్న సంఘర్షణ జరిగిన సందర్భంలో ఒక హరిజనుడు చనిపోయినట్లు మరణించగా, ఇద్దరు అగ్రవర్ణీకులకు కత్తిపోట్లు తగిలాయి. గాయపడినవారి సివిల్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

ఆసుపత్రిలో చేర్చబడిన ఇరువురు వ్యక్తులలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా వున్నట్లు తెలియవచ్చింది.

ఫిబ్రవరి 4, 5 తేదీలలో అస్సాంలో ప్రధానిపర్యటన

షిల్లాంగ్, జనవరి 20: అస్సాంలో కొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించటానికై ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఫిబ్రవరి 4, 5 తేదీలలో ఆ రాష్ట్రం పర్యటించ గలరని తెలుస్తున్నది.

అయిదుగురి మృతి

కలకత్తా, జనవరి 20: కలకత్తాలోను, పశ్చిమ బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలలోను నిన్న జరిగిన దౌర్జన్య కాండలో మార్క్సిస్టు పార్టీ మద్దతుదారునితో సహా అయిదుగురు వ్యక్తులు మరణించారు. మరి 13 మంది గాయపడ్డారు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటనలు

నిర్యాణము

మా పిన్నతల్లి, పెద్దతల్లి గారైన శ్రీమతి కుర్రా హనుమాయమ్మ, 80 సం.లు ది. 8.1.71న కాంమాను గ్రామంలో తన స్వగృహములో దివంగతులైనారు. పెద్దకర్మ ది 22.1.71న జమ్ములపాలెం గ్రామంలో మా స్వగృహమందు జరుపబడును. గాన తెలియజేయుడమైనది.

కుర్రా వెంకటసుబ్బయ్య వగైరా
కుర్రా శ్రీమన్నారాయణ వగైరా
జమ్ములపాలెం
ది 20—1—71

పశ్చిమ గోదావరి, గుంటూరు, ఒంగోలు జిల్లాల అన్ని మేజరు, మైనరు గ్రామపంచాయతీలకు వలయు ఎల్.ఎఫ్. ఫారములు, పుస్తకములు సప్లయి చేయుటకు ఆయా కలక్టర్ల వద్ద నుండి ఆథరైజేషను పొంది యున్నాము. రెడీ స్టాకు నుండి వెంటనే సప్లయి చేయగలము. ఇతర చోట్ల కొన్నచో సర్కార్జికి గురియగుదురు.

ప్రభాత్ ప్రెస్
కొత్తపేట, గుంటూరు—1
డాక్టరు జె.వి.కృష్ణారావుగారిఆస్పత్రి వద్ద

నా కల్లయింటు గుంటూరు చేతా కాపురాలు పూటుకూరి వాగభూషణం గారి భార్యయున్నూ, దాసరి కోటయ్య గారి కుమార్తె అయిన జాలమ్మగారు ఇచ్చిన సలహా ప్రకారం ఇలా ప్రకటన చేయడమైనది. నాకల్లయింటు తండ్రిగారు దాసరి బ్రహ్మయ్య గారి కుమారుడు కోటయ్య గారు 75 సంవత్సరముల వయస్సు గలిగి ఇతర స్త్రీ పురుష సంతానము లేనివాడై భార్యకూడా చనిపోయి మతి చెడి యుండి యేరుకలపూడి మెంటల్ ఆసుపత్రిలో నా కల్లయింటు చేర్పించి మందులు ఇప్పించుచూ యున్నారు. గుంటూరులోని డాక్టరు జె. వి. కృష్ణారావు గారు కూడా పరీక్షచేసి మతి స్థిమితము లేకయున్నాడని సర్టిఫికెటు ఇచ్చి వారు గాన దాసరి కోటయ్యగారి వలన ఎవరు ఎట్టి కాగితములు వ్రాయించుకొన కూడదనియు, వ్రాయించుకొనినను చెల్లనేరవనియు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని తెలియచేయడమైనది.

7—12—70. పి. చెంచురామయ్య,
అడ్వకేటు, గుంటూరు.3.

జ్యోతిష్యము

భవిష్యత్ తెలుసుకునేవారు పోస్టుకార్డుపై ఒక పండుపేరు, మీవారు వయస్సు, కార్డు వ్రాసే టైం, పూర్తిపేరు అడ్రసుతో వ్రాసి పంపండి. కేరళ జ్యోతిష్యశాస్త్రరీత్యా వ్యాపారం ఉద్యోగం వ్యవహారములు, వివాహం, సంతానం, స్త్రీ సుఖములు, లాటరీ, అదృష్టఘడియలు, దుర్యాత్రలు వగైరా వివరములు 12 నెలలకు కృష్ణముగా వ్రాసి రు. 2—75కు వి.పి. చేయబడును. వంశపారంపర్యంగా ప్రఖ్యాతి చెందిన ఎం. షరీఫ్ జ్యోతిషి 2 వ లైను, కొత్తూరువారితోట, గుంటూరు—1 (ఎ.పి.)

కావలెను

క్రిష్ణా తూర్పు గోదావరి జిల్లాలలోని కాన్వెంట్ పాఠశాలలలో పనిచేయుటకు లేడీ టీచర్లు కావలయును. వివరములకు బాక్స్: నెం. 2830 ఆంధ్రప్రభ, విజయవాడ 3 కు వ్రాయవలయును.

BUSINESS

బ్రహ్మాండమైన బహుమతి 10 లక్షలు. తమిళనాడు 10 టికెట్లు రిజిష్టర్డు పోస్టు ద్వారా రు 21—50లు. 25 టికెట్లు రు 51.50 లు. ఎం.ఒ. లేక డ్రాఫ్టు పంపండి.

Vijaya Agency, No. 59
Mannarswami Koil St., Madras-13

టెండరు నోటీసు

ఆర్.సి.నం. 6793/7141 తే.16.1.71

ఈ క్రింది లిస్టు దాఖలా పనులు చేయుటకు గాను సీలువేసిన టెండర్లు ఈ దిగువ సంతకము దారుచే గాని లేక వారిచే అధికారం పొందిన వారొకరిచే గాని 1.2.1971 తేది సా. 4 గం.ల వరకు తీసుకొనబడి అదే రోజు సా. 4.30 గం.లకు హాజరు కాగోరు టెండరు దార్ల సమక్షమున తెరువబడును.

టెండరు డాక్యుమెంట్లు, షెడ్యూళ్లు పని వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో మున్సిపల్ ఇంజనీరు గారి ఆఫీసు నుండి షెడ్యూలు ఖరీదు చలానా ద్వారా మున్సిపల్ ఖజానాలో చెల్లించి పొందవచ్చును.

1. క్రొత్త హాస్పిటల్‌కు పాపు రోడ్డు తారు చేయుటకు.
   ఎస్టిమేటు మొత్తం రు 17000
   ప్రథమ ధరావత్తు రు 425
   టెండరు షెడ్యూలు ఖరీదు రు 5.05
2. బస్సుస్టాండు ఏరియా తారు చేయుటకు.
   ఎస్టిమేటు మొత్తం రు 13850
   ప్రథమ ధరావత్తు రు 347
   టెండరు షెడ్యూలు ఖరీదు రు 5.05

(సం) జె. సాంబశివరావు,
మున్సిపల్ ఆఫీసు, శ్రీకాకుళం
మున్సిపల్ ఇంజనీరు మరియు కార్యదర్శి, ఇన్‌చార్జి

టెండరు నోటీసులు

భీమవరం మునిసిపాలిటీ

1970—71 వ సంవత్సరమునకు భీమవరం మునిసిపల్ సిబ్బందికి సుమారు 171 జతల చెప్పులు మరియు 5.00—19 సైజు 5 బెజ్జములు గల్గిన ఎ. డి.వి. బళ్లకు రిమ్ములు 6. (11) ఇన్నర్ బాల్ బేరింగులు 8జి X 24"సైజువి 8. (111) ఆవుటర్ బాల్ బేరింగులు 8జి X 24" సైజువి8 సప్లయి చేయుటకు 3.2.1971 వతేది సాయంత్రం 4 గంటల వరకు శ్రకటరీగారిచే టెండర్లు తీసుకొనబడును. టెండరుదారులకు చెప్పులు సప్లయికి రు. 100లు, రిమ్ములు వగైరా సప్లయిలకు రు. 50లు ధరావత్తుకట్టి టెండర్లుదాఖలు చేసుకొనవలెను. మిగిలిన వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొన వచ్చును.

సం. యస్.కె. సుందర్రావు.
భీమవరం, శ్రకటరీ
12—1—1971.

పాచిపెంట పంచాయితీ సమితి
టెండరు నోటీసు
ఆర్. సి. నెం. 1689/70 ఇ/
తే— 12—1—71

శ్రీకాకుళం జిల్లా సాలూరు తా. పాచిపెంట పంచాయితీ సమితి ఎర్ర సామంతవలస ఆశ్రమ పాఠశాలకు ఈదిగువ సుదహరించిన దుస్తులు వంటపాత్రలు వగైరా సప్లై చేయుటకు తే. 30—1—1971 దీ శనివారము సాయంకాలము 4 గం. ల వరకు సీల్డు టెండర్లు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసరువారిచే గాని లేక వారిచే అధికారము పొందువారిచే గాని స్వీకరించబడి అదే రోజున హాజరైన టెండరు దార్ల సమక్షమున 4 గం. 30 ని. లకు తెరువబడును. టెండరు దాఖలు చేయువారు టెండరు దరఖాస్తు ఖరీదుక్రింద "పాచిపెంట పంచాయితీ సమితి సాధారణ నిధుల ఖాతాకు" రూ. 5—లు చెల్లించి సదరు చలాను దరఖాస్తుకు జతపర్చవలెను. టెండరు దరఖాస్తులు తే. 28—1—1971 దీ సాయంకాలము 5 గం. వరకు సమితి కార్యాలయములో సప్లై చేయబడును. టెండరుదార్లు రూ. 400 లు పాచిపెంట పంచాయితీ సమితి సాధారణ నిధులకు జమకట్టి సదరు చలాను టెండరుతో జతపర్చవలెను. సకాలములో రాని లేక డిపాజిట్టు లేని టెండర్లు ఆమోదించబడవు. ఇతర వివరములు ఆఫీసు పనివేళలలో తెలుసుకొనవచ్చును. ఆర్డరు పొందిన 15 దినములలోగా సదరు వస్తువులు సప్లై చేయవలెను.

వస్తువుల వివరములు:

1. దుస్తులు:—
(1) బిస్కీ కేసుమెంటు కలరు షర్టు — మరియు కాకీ నిక్కరు (6 సం. నుండి 12 సం. వయస్సు గలవార్కి) 60 జతలు
(2) లంగాలు ఆకుపచ్చ రంగు, జాకట్టు పీలంరంగు (6 సం. నుండి 12 సం. వయస్సు గల వార్కి) 40 జతలు
(3) బెడ్డింగు సెట్టు: 1 జంబుఖానా, 1' తలగడ, 1 చాప, 1 పరుచుకొనే దుప్పటి, మరియూ 1 కప్పుకొనే దుప్పటి 100 సెట్లు

2. వంట పాత్రలు:—

1. బింది ఆరుసేర్ల బియ్యం ఉడికినవి	2
2. గరిటె (ఉత్తడి) పెద్ద సైజు	1
3. సిల్వరు గరిటెలు — చిన్న సైజు	4
4. కూరపాత్ర సిల్వరు — 100 మంది పిల్లలకు సరిపోవునవి.	1
5. పులుసు పాత్ర సిల్వరు 100 మంది పిల్లలకు సరిపోవునది	1
6. బేసిన్లు సిల్వరు	2
7. వంటపాత్రలపై మూతలు సిల్వరు	4
8. సిల్వరు పళ్లెములు పెద్ద సైజు —	2
9. భోజనము చేయుటకు పింగాణి పళ్లెములు	100
10. నీళ్లత్రాగు గ్లాసులు—సిల్వరు లేక మెటలు	100
11. నీళ్ల బిందెలు	2
12. నీళ్ల నిలువచేసుకొను లేకు డ్రమ్ము కొళాయితో సహా	1
13. జింకు బాల్టీలు పెద్దసైజు	2
14. నీళ్ల తోడుకొను చిన్న—సైజు బాల్టీలు.	2
15. పింగాణి బాల్సీలు	2
16. కత్తిపీట పెద్ద సైజు	1
17. సిల్వరు చెంబులు	4
18. హరికేను లాంతర్లు	6
19. పెట్రొమాక్సు లైటు	1
20. కేరమ్సు బోర్డు కాయిన్స్ స్ట్రైయికర్‌తో సహా	1
21. రింగుటెన్నిస్ సెట్టు.	1
22. పలకలు, పలకపుల్లలతో	100

గ్రంథాలయ పుస్తకములు:
పిల్లల నీతికథలు
దేశనాయకుల కథలు
మరియూ బోధనా పరికరములు

(సం.) కె. వెంకటేశ్వర్లు,
మండల వికాసాధికారి,
పాచిపెంట పంచాయితీ సమితి.

స్వరణ్ సింగ్ పై అకాలీదళ్ పోటీ

చండీఘర్, జనవరి 20: రానున్న మధ్యంతర ఎన్నికలలో పంజాబ్‌లోని ఎక్కువ లోక్‌సభ స్థానాలలో కొత్త కాంగ్రెసు అభ్యర్థులను అకాలీదళ్ బలపరచగలదని కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జగ్‌జీవన్‌రామ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రకాష్‌సింగ్‌బాదల్, అకాలీ నాయకుడు సంత్ చన్‌సింగ్ హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని అకాలీదళ్ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ శ్రీ గుర్నాంసింగ్ 18న ఇక్కడ వివరించారు.

అయితే జలంధర్ స్థానంలో విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ పైనను, ఫజిల్కా స్థానంలో కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ ఇక్బల్‌సింగ్ పైనను అకాలీదళ్ అభ్యర్థులు తప్పక పోటీ చేయగలరని శ్రీ గుర్నాంసింగ్ స్పష్టం చేశారు.

టోక్యో, జనవరి 20: జపాన్‌లో వడ్డీ రేటును ఆరుశాతంనుండి 5.75 శాతానికి తగ్గించినట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ నేడు ప్రకటించింది. ఈ తగ్గింపు జనవరి 20 నుండి అమలులోకి వస్తుంది.

ఉచితము! ఉచితము!

తెల్లమచ్చలు

అన్నిరకాల నాచ్చులను, ఎరుపురంగుమచ్చలు ప్రఖ్యాత "SOMRAJI" పొందు అందు రోజులలో మాన్పును. త్వరలోనే చర్మము మామూలు రంగును పొందును. ప్రచరణ నిమిత్తము ఒకసీసా మందు ఉచితముగా పంపబడును. వెంటనే వ్రాయండి. వివరాలకు

Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.

RAJASTHAN STATE LOTTERIES

18-1-1971 తేదీని జరిగిన
డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం. E-269962.
4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—

A-167631;	B-410664;
C-126411;	D-305412.

19-1-71 తేదీని జరిగిన
డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి : రు. 1,000
A-156399.
4 బహుమతులు ఒక్కొక్కటి రు. 500

B-242310;	C-267011;
D-368664;	E-242238.

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లువచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్‌సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు డిపార్టుమెంటు.

ఆఫీస్ ఆఫ్ ది స్టేట్ పోర్టు ఆఫీసు
కాకినాడ.

మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పథకం ప్రథమ దశకు సంబంధించిన 5—12—70 తేదీ టెండరు నోటీసు నెం. 4/హెచ్‌డి./70

సవరణ

పై టెండరు ప్రకటన విషయంలో టెండర్లు స్వీకరించే తుది తేదీ 20.2.71 సాయంత్రం 4 గం. వరకు పొడిగించబడింది.

దరఖాస్తులు స్వీకరించడానికి తుది తేదీ 5—2—71.

టెండరు షెడ్యూల్సు 10—2—71 నుంచి 18—2—71 వరకు ఆఫీసు పనిచేసే ఏరోజునైనా ఆఫీసు వేళలలో లభించును.

ఎర్నెస్టుమనీ, ధరావతు, ఇతర షరతులు వగైరా ఒరిజినల్ టెండరు నోటీసులో ఉదహరించబడినవే.

స్టేట్ పోర్టు ఆఫీసర్

వేలం ప్రకటన

ఇన్‌కంటాక్సు బకాయి వసూలుకుగాను వెంకటాయపాలెం, సత్తెనపల్లి తాలూకా, గ్రామ కాపురస్తులు శ్రీ మేళం పెదవెంకయ్య గారి ఈ దిగువ సుదహరించిన స్థిరాస్తులు 30—1—1971 న ఉదయం 11—45 ని. లకు ఇన్‌స్పెక్టరు, టాక్సు రికవరీ స్క్వాడ్, విజయవాడ వారిచే గుంటూరు ఇన్‌కంటాక్సు ఆఫీసువద్ద బహిరంగముగా వేలం వేయబడును.

ఆస్తులు

సర్వే నెం.	విస్తీర్ణము ఎ. సెం	స్వభావము
33—ఎ	4—06	మెట్ట
29	0—49	"
34/34 ఎ	7—63	"
బి—1	1—46	"
34/49 సి	1—21	"
34/50 సి	1—98	"
34/X51	2—28	"
6	5—09	"
	24—20	

పూర్తి వివరములు వేలం ఇస్తిహారులో చూడవచ్చును. లేదా టాక్సు రికవరీ ఆఫీసరు విజయవాడ నుండి పొందవచ్చును.

విజయవాడ, (సం) పి. శ్రీరామమూర్తి
4—1—71 టాక్సు రికవరీ ఆఫీసరు

"నేను ప్రధానినైనా, కాకున్నా దేశ ప్రగతి నిలిచిపోరాదన్నదే నా ఆకాంక్ష"

మద్రాసు ఎన్నికల సభలో ప్రధాని ఇందిరాగాంధీ ఉద్ఘాటన: ఆస్తి హక్కును రద్దుచేసే ప్రసక్తిలేదని స్పష్టీకరణ

మద్రాసు, జనవరి 20: దేశం సక్రమ పథంలో పురోగమిస్తున్న సమయంలో, ప్రధాన మంత్రి పదవిలో ఎవరున్నారన్నది ముఖ్యం కాబోదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిన్న ఇక్కడ ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు.

"ఇందిరను తొలగించాలి" — అంటూ దేశంలో కొన్ని పార్టీలు చేస్తున్న నినాదాల విషయమై ప్రస్తావించి ప్రధాని పై విధంగా అన్నారు.

"దేశం అనువ్య మార్గంలో పయనిస్తున్నప్పుడు మాత్రమే, దేశాన్ని అస్పుడు దోవలో నడిపిస్తున్న వ్యక్తిని మీరు తప్పకుండా మార్చాలి" అని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఉద్వేగస్వరంతో చెప్పారు.

ప్రజాస్వామ్య సోషలిజం పథంలో తనకు ప్రగాఢ విశ్వాసం వున్నందునసే, అందుకు బాధ్యతను ప్రజలే తీసుకొనాలని తాను కోరుతున్నానని, అయితే ఒక కార్యక్రమం కేవలం ఒక వ్యక్తి పై మాత్రం ఆధారపడి వుండరాదని ఆమె స్పష్టం చేశారు.

ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా వున్నా లేకపోయినా, జీవించివున్నా లేదా మరణించినా సోషలిజం సాధన కార్యక్రమం నిలిచిపోరాదని, జాతి ప్రగతికి అవరోధం వాటిల్లరాదని తానుకాంక్షిస్తున్నట్లు ప్రధానిఉద్ఘాటించారు.

తాము ఏ కార్యక్రమాలకు, విధానాలకు కట్టుబడి వున్నామో, వాటి అమలుకు ఎట్టి పరిస్థితులలోనూ నిలిపివేయడం జరగరాదని ప్రధాని ఉద్బోధించారు.

"నేను ప్రధానిగా వున్నా లేకపోయినా, జీవించి వున్నా లేదా మరణించినా దేశ ప్రగతి నిలిచిపోరాదు. అందుకు ప్రజలు దీక్ష వహించాలి" అని ఉద్వేగ స్వరంతో ప్రధాని ఉద్బోధించారు.

"మేము కూడా సంఘ పరివర్తననే అభిలషిస్తున్నాము. అయితే ఈ విషయంలో మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తాము. సాంఘిక వ్యవస్థలో మార్పును ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ సమ్మతంగా, శాంతియుత పద్ధతిలో తేవాలని మేము అభిలషిస్తున్నాము" అని శ్రీమతి ఇందిరాగాంధీ స్పష్టీకరించారు.

ప్రజలలోని వివిధ వర్గాలవారి మధ్య గల అసమానతలను రూపుమాపకపోతే తీవ్రమైన పరిణామాలు సంభవించగలవని ప్రధాని హెచ్చరించారు.

అవిభక్త కాంగ్రెసు విధానాలకే తాము ఇప్పటికీ కట్టుబడి వున్నామని, వాటిని అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నామని ప్రధాని ప్రకటించారు.

కాంగ్రెసు పార్టీ సమైక్యంగా వున్న రోజులలో కూడా, సిద్ధాంత సారూప్యం గల పార్టీలతో, ప్రజాస్వామ్య పార్టీలతో పొత్తును ఏర్పరచుకొనాలని పార్టీలోని కొందరు పెద్దగా గగ్గోలుపెట్టారని, స్వతంత్ర, జనసంఘం పార్టీలనే వారు ప్రజాస్వామ్య బద్ధమైనవిగా అభివర్ణించారని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు.

"సాంఘిక న్యాయంలో విశ్వాసం లేని పార్టీని, సంపద అంతా కొద్దిమంది వ్యక్తుల చేతులలోనే కేంద్రీకృతం కావాలని కోరే పార్టీని ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధమైనదని పిలవగలరా?" అని ప్రధాని సూటిగా ప్రశ్నించారు.

ఈ పార్టీతో దీనిని కూడా ప్రజాస్వామ్య పార్టీ అని పిలువజాలమని శ్రీమతి ఇందిరాగాంధీ స్పష్టం చేశారు.

ఈ రెండు పార్టీలతో చేతులు కలిపినందుకు పాత కాంగ్రెసు నాయకులను ప్రధాని నిశితంగా విమర్శించారు.

ఆస్తిహక్కు రద్దు ప్రసక్తి లేనేలేదు

ప్రజల ఆస్తిహక్కును కొత్త కాంగ్రెసు పార్టీ హరించగలదని కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని ఖండించారు.

రైతుల భూములను గాని, ప్రజల ఆస్తులను గాని స్వాధీనం చేసుకొనడం కొత్త కాంగ్రెసు అభిమతం ఎంతమాత్రమూ కాదని ప్రధాని స్పష్టం చేశారు.

తాము దేశాన్ని రష్యా వైపుకు మళ్లిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను కూడా ప్రధాని ఖండించారు. "ఇండియా సోవియట్ యూనియన్‌కు మిత్ర దేశం. అదే విధంగా అమెరికా, బ్రిటన్‌లతో సహా అన్ని దేశాలకు కూడా ఇండియా మిత్రదేశమే" అని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించారు.

జనసంఘంపై విమర్శ

సోషలిస్టు, సెక్యులర్ కార్యక్రమాలు, విధానాల అమలుకు జనసంఘం, స్వతంత్ర పార్టీలు అవరోధాలు కలుగజేస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు.

స్వతంత్ర పార్టీకి సాంఘిక న్యాయంలో విశ్వాసం లేదని, సంపద అంతా కొద్దిమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కావాలని ఆ పార్టీ అభిలషిస్తున్నదని ప్రధాని ఆరోపించారు. అదే విధంగా అన్ని మతాల వారు సమాన హోదాలో దేశంలో నివశించడం సాధ్యం కాదని జనసంఘం తరచుగా ప్రకటనలు చేస్తున్నదని ఆమె విమర్శించారు.

తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై "దురభిప్రాయం పడిన" విషయమై ప్రధాని ప్రస్తావించి, ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే తమ ముఖ్య లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

అయితే పరిశ్రమలన్నీ కొద్ది మంది వ్యక్తుల ఆధీనంలో వుండడం ప్రభుత్వం సహించబోదని కూడా ప్రధాని చెప్పారు.

ఇందిరాగాంధీకి నల్లజెండాలు

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిన్న మీనంబాకం విమానాశ్రయం నుంచి కారులో రాజభవన్‌కు వెడుతుండగా, మార్గ మధ్యంలో వేలాచెరి రోడ్డు సమీపంలో దక్షిణ మద్రాసు మహిళా పాత కాంగ్రెసుకు చెందిన 20 మంది మహిళలు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లజెండాలను ప్రదర్శించారు.

సిలిండర్ ప్రేలుడులో 11 మందికి గాయాలు

బొంబాయిలో దుర్ఘటన

బొంబాయి, జనవరి 20 : బొంబాయిలోని సియోన్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో నేటి ఉదయం ఒక గ్యాస్ సిలెండరు ప్రేలినందువలన 11 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరిని హాస్పటల్‌లో చేర్చారు.

ప్రేలుడు కారణాలను గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

బ్రిటన్‌లో పోస్టల్ సిబ్బందినిరవధికసమ్మె

లండన్, జనవరి 20 : బ్రిటన్ లోని దాదాపు రెండున్నర లక్షల మంది పోస్టల్ కార్మికులు నిన్న అర్థరాత్రి నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు.

సమ్మెను విరమింప జేయడానికి తుది క్షణంలో జరిగిన సంప్రదింపులు విఫలమయ్యాయి.

తమకు వేతనాలు హెచ్చించాలని, ఉద్యోగ పరిస్థితులను మెరుగు పరచాలని పోస్టల్ కార్మికులు కోరుతున్నారు.

ఆటోమాటిక్ టెలిఫోను ఎక్స్చేంజీలు, టెలెక్స్ కాల్సు మాత్రమే పనిచేస్తున్నవి.

లోక్‌సభస్థానాలకు మార్చి 1 నుంచి 9 వరకు పోలింగ్

సవరించిన తేదీల వివరాల ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 20: లోక్‌సభకు ఎన్నికలు మార్చి 1 వ ప్రారంభమయి, మార్చి 9న పూర్తవుతాయని నిన్నఇక్కడ ప్రకటించిన ఎన్నికలకార్యక్రమంలో పేర్కొన్నారు.

అండమాన్, నికోబార్, లక్కదీవి, మినికాలు, అమిన్‌దీవులలో మాత్రం మార్చిమొదటి తేదీననే పోలింగు పూర్తవుతుంది.

అస్సాం, గుజరాత్, జమ్ము, కాశ్మీర్, మధ్యప్రదేశ్, గోవా, పాండిచ్చేరిలలో మార్చి 4 వ తేదీకి పోలింగ్ పూర్తయిపోతుంది.

పశ్చిమ బెంగాల్‌లో మార్చి 9 న ఎన్నికలు జరుగుతాయి. ఒక్క బెంగాల్‌లో తప్ప, మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ మార్చి 9 వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. బెంగాల్‌లో మార్చి 10 వ ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 5 వ తేదీన పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభకు ఎన్నికలు మార్చి 5వ తేదీన జరుగుతాయి. పోలింగ్ ఒకరోజులోనే పూర్తి చేయబడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లోలోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వు ఫిబ్రవరి 1వతేదీన జారీ చేయ బడుతుంది.

ఫిబ్రవరి 8వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ఫిబ్రవరి 9వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 11.

వివిధ రాష్ట్రాలలోను కేంద్ర పాలిత ప్రాంతాలలోను పోలింగ్ మార్చి 1 నుంచి 9వరకు ఏయే తేదీలలో జరిగేది సవరించబడిన తేదీల వివరాలు ఈదిగువ పేర్కొనబడినవి.

ఆంధ్రప్రదేశ్: మార్చి5, అస్సాం మార్చి 1.4, బీహార్ మార్చి 1,3,5, గుజరాత్ మార్చి 1,4, హర్యానా మార్చి 5, జమ్ము—కాశ్మీర్ మార్చి 4, కేరళ మార్చి 3, 6, మధ్యప్రదేశ్ మార్చి 1,4, మహారాష్ట్ర మార్చి 4, 6 మైసూరు మార్చి 4, 7, నాగాలాండ్ మార్చి 1, 2, 4, 6, ఒరిస్సా మార్చి 5, పంజాబ్ మార్చి 5, రాజస్థాన్ మార్చి 1,4,6, తమిళనాడు మార్చి 1,4,7, ఉత్తరప్రదేశ్ మార్చి 1, 3, 5, పశ్చిమ బెంగాల్ మార్చి 9,హిమాచల్ ప్రదేశ్ మార్చి 2,5.

కేంద్రపాలిత ప్రాంతాలు

అండమాన్, నికోబార్ దీవులు మార్చి 1, చండీఘర్ మార్చి 5, దాద్రానగర్ హవేలీ మార్చి 5., ఢిల్లీ మార్చి 5, గోవా, డయ్యూ డామన్ మార్చి 4, లక్కదీవులు, మినికోయి, అమిన్‌దీవి దీవులు మార్చి 1, మణిపూర్ మార్చి 1, 4, 7, పుదుచ్చేరి మార్చి 4, త్రిపుర మార్చి 7.

అస్సాం, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్, లక్కదీవులు, మినికోయి, అమిన్‌దీవులు(దీవి) మణిపూర్‌లలో మార్చి 1న పోలింగ్ ప్రారంభమౌతుంది.

ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్ము—కాశ్మీర్, ఒరిస్సా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు, లక్కదీవులు, మినికోయి అమిన్‌దీవి దీవులు, చండీఘర్, దాద్రా నగర్‌హవేలీ, ఢిల్లీ, గోవా, డామన్, డయ్యూ, పుదుచ్చేరి త్రిపురలలో పోలింగ్ ఒక రోజులోనే పూర్తి అవుతుంది.

అస్సాం, గుజరాత్ హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మైసూరులలో పోలింగ్ రెండురోజులు జరుగుతుంది.

బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లలో పోలింగ్ మూడు రోజులు జరుగుతుంది.

లోక్‌సభకు ఒకేఒక ప్రతినిధిని ఎన్నుకొనే,నాగాలాండ్‌లో నాలుగు రోజులు పోలింగ్ జరుగుతుంది.

ఎన్నికల కమిషన్ ప్రకటించిన కార్యక్రమం ప్రకారం అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అండమాన్, నికోబార్, లక్కదీవులు, మినికోయి, అమిన్‌దీవి దీవులలో ఎన్నికల విషయంపై రాష్ట్రపతి నోటిఫికేషన్లు జనవరి 27వ తేదీన జారీ చేయబడతాయి.

ఈ రాష్ట్రాలలోను, కేంద్ర పాలిత ప్రాంతాలలోను, ఫిబ్రవరి 3వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 4, బీహార్, తమిళనాడులు మినహా మిగతా అన్నిరాష్ట్రాలకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి6, బీహార్, తమిళనాడులలో తుది గడువు 8వ తేదీ.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, జమ్ము—కాశ్మీర్, మైసూరు, ఒరిస్సా, పంజాబ్, చండీఘర్, దాద్రా, నగర్‌హవేలీ, ఢిల్లీ, గోవా, డయ్యూ, డామన్, పుదుచ్చేరి ఎన్నికల విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్లు ఫిబ్రవరి 1వ తేదీన జారీ చేయబడతాయి. ఈ రాష్ట్రాలలో నామినేషన్లకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 8, స్క్రూటినీఫిబ్రవరి 9, ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 11.

పశ్చిమ బెంగాల్, త్రిపుర విషయంలో ఫిబ్రవరి 3న నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఈ రాష్ట్రాలలో నామినేషన్లకు తుదిగడువు ఫిబ్రవరి 10, స్క్రూటినీ ఫిబ్రవరి11, ఉపసంహరణలకు గడువు ఫిబ్రవరి 13.

కేరళ, అండమాన్స్, లక్కదీవులలో పోలింగ్ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది.

పంజాబ్ బడ్జెట్‌లో రు. 4.29 కోట్లు లోటు

చండీఘర్, జనవరి 20 : 1971—72 సంవత్సరానికి పంజాబు బడ్జెట్టులో మొత్తం రు. 4.29 కోట్లు లోటు ఉంటుంది. బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ బల్వంతసింగ్ నేడు శాసనసభలో ప్రతిపాదించారు.

25న నల్లజెండాల దినం

హైదరాబాద్, జనవరి 20: మెదక్ జిల్లాలో సదాశివపేట వద్ద మొదటిసారిగ ఆందోళన కారులపై పోలీసు కాల్పులు జరిపిన రోజు స్మృత్యర్థం జనవరి 25 న నల్లజెండా దినంగా పరిగణించాలని తెలంగాణా విద్యార్థులకు నేడు విద్యార్థి కార్యాచరణ కమిటీల సంయుక్త మండలి విజ్ఞప్తి చేసింది.

రియోడిజనీరో, జనవరి 20 : గెరిల్లాల నిర్బంధం నుంచి రెండు రోజులక్రితం విడుదల చేయబడిన స్విస్ రాయబారి శ్రీ గియోవోనా బుచెర్ బ్రెజిల్ ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి 19న బ్రెసిల్లా చేరుకున్నారు.

పదవిలో కొనసాగడానికి ఉథాంట్ విముఖత

ఐక్యరాజ్య సమితి, న్యూయార్కు, జనవరి 20: ప్రస్తుత పదవీ కాలానికి మించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలన్న ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రమూ లేదని ఉథాంట్ 18న విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.

ఉథాంట్ పదవీ కాలం ఈ ఏడాదిలో పూర్తి అవుతుంది.

వచ్చేనెల అమెరికా సాయుధ దళాల అధిపతి రాక

న్యూఢిల్లీ, జనవరి 20: అమెరికా సాయుధ దళాల ప్రధానాధిపతి శ్రీ విలియం సి. వెస్ట్ మోర్‌లాండ్ వచ్చేనెల ఇక్కడకురానున్నారు. దేశంలోని వివిధ మిలిటరీ సంస్థలను ఆయన సందర్శిస్తారు.

వైద్య నిపుణులు రాక

చర్మవ్యాధులు. ఆస్మా, నరముల బలహీనత. నిపుణులు



మా ప్రధాన సిద్ధవైద్యులు డాక్టర్ ఆర్. వి. గాజన్ ఆర్.ఎం.పి. అండ్ ఎస్. ఎం. పి. క్రింది కేంద్రములకు వస్తున్నారు. తామర, గౌలి, తెలమచ్చ, మేహమచ్చలు, మధుమేహం, ఆస్మా, దగ్గు, రొమ్ము కాసం, నరముల బలహీనత, ధాతు బలహీనత, జీవిత సుఖం లేనివారు వెంటనే మా వైద్యులను సంప్రదించి మందులు పుచ్చుకొనండి.

పర్యటన కార్యక్రమం

ప్రతి నెల.	బసచేయు చోటు.
21	రాజమండ్రి, శాంతినివాస్, మెయిన్ రోడ్.
22	తాడేపల్లిగూడెం, శాంతి నివాస్, రైల్వే స్టేషన్ ఎదుట.
23	విజయవాడ, మోడరన్ కేఫ్, సామారంగం చౌక్
24	గుంటూరు, ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్.
25	చీరాల, జీవన్ లాడ్జి.
26	ఒంగోలు —హోటల్ అభిలాష, మెయిన్ రోడ్
27	నెల్లూరు, శ్రీ కోమల లాడ్జి, జె. జి. స్ట్రీట్.
28	తిరుపతి, హోటల్ భీమాస్, రైలుస్టేషన్ దగ్గర.

సంప్రతించు వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 4గం. వరకు. సలహా రుసుము రు. 3 —

KARTHIKEYA VAIDYASALAI
PALANI P.O. (Tamil Nadu)

కాఫీ బోర్డు బెంగుళూరు

1971 ఫిబ్రవరిలో బహిరంగ వేలం ద్వారా పూల్ కాఫీ అమ్మకముల ప్రోగ్రాము.

బహిరంగ వేలము ద్వారా పూల్ కాఫీ అమ్మకములు 1971 ఫిబ్రవరిలో దిగువ తెలిపిన చోట్ల వాటి కెదురుగా సూచించబడిన తేదీలలో జరుగును.

1. బెంగుళూరు 8—2—71 (ఉదయం 11 గం.)
2. విజయవాడ 27—2—71 (ఉదయం 10—30 గం.)
3. కోయంబత్తూరు 16—2—71 (ఉదయం 10—00 గం.)

1971 ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రం లోని పూల్ ఏజంట్ల డిపోలవద్ద వున్నస్టాకుల నుంచి విడుదల చెయ్యబడిన మొత్తం కోయంబత్తూరు వద్ద జరిగే వేలంలో బహిరంగ పరచబడును.

విజయవాడ పూల్ వేలములో విజయవాడ సేల్స్ డిపో, విశాఖపట్నం పూల్ డిపో స్టాకులు బహిరంగపరచబడును.

కోయంబత్తూరు పూల్ వేలం 6/83 ఒపనాషిరోడ్, కోయంబత్తూరులో, ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్సు వద్ద జరుగును.

1970 డిశంబరులో సగటు ధరలు.

1970 డిసెంబరులో బహిరంగ వేలం ద్వారా పూల్ సేల్సులో సేకరించిన సగటు ధరలు ఎక్సయిజు డ్యూటీ, స్పెషల్ ఎక్సయిజుడ్యూటీ కలుపుకుని, సేల్సుటాక్సు మినహాయించి తెలుపబడమైనది.

50 కె. జి. లకు.

1. ప్లాంటేషన్ పి.బి.	రూ.	465.75
2. ప్లాంటేషన్ ఏ	రూ.	356.25
3. ప్లాంటేషన్ బి	రూ	349.75
4. ప్లాంటేషన్ సిటి	రూ	347.75
5. ప్లాంటేషన్‌ఖిబిల్క్	రూ	365.25
6. అరబికాచెర్రి పిబి	రూ	386.50
7. అరబికాచెర్రిఏబి	రూ	375.25
8. అరబికాచెర్రి సిటి	రూ.	346.50
9. అరబికాచెర్రిఖిబిల్క్	రు	330.50
10. రోబస్టాచెర్రి పిబి	రూ	361.00
11. రోబస్టాచెర్రి ఏబి	రూ	359.75
12. రోబస్టాచెర్రిసిటి.	రూ.	345.25
13. రోబస్టాచెర్రిఖిబిల్క్	రు	342.00

బి. కృష్ణమూర్తి
చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసర్ బెంగుళూరు.



ఎయిర్మెన్ రిక్రూట్‌మెంటు

ఎయిర్‌మెన్ టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎన్నుకొనే రిక్రూట్‌మెంటు కార్యక్రమం ఈ క్రింది విధంగా నిర్ణయించబడింది.

తేదీ	టైము	పరీక్ష, ఇంటర్వ్యూలు జరిగేచోటు
27—1—1971	ఉ. 9—00గం.	ఎయిర్‌ఫోర్స్ రిక్రూటింగ్ ఆఫీసు, సికింద్రాబాద్, హైదరాబాద్—19(బవెస్‌పల్లి దగ్గర)

అర్హత: (ఎ) అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందివుండవలెను. వయస్సు పరీక్ష తేదీ నాటికి 16 సం. కు 19 సం. రాలకు మధ్య వుండవలెను. (1—8—51కి ముందు 27—1—55కు తరువాత జన్మించిన అభ్యర్థులు అర్హులు కారు) (బి) కనీస విద్యార్హత మెట్రిక్ లేదా తత్సమానమైనది. టెక్నికల్ ఉద్యోగాలు కోరే అభ్యర్థులు ఫిజిక్సు, కెమిస్ట్రీ, లెక్కలు సబ్జక్టులను తీసుకొని వుండడం అవసరం. స్కూలు చదువుకు పిమ్మట ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగానికి కొంత శిక్షణ పొందివున్న వారికి ప్రాధాన్యమివ్వబడును. అన్ని ఉద్యోగాలకు ఇంగ్లీషు వ్రాయడం, మాట్లాడడం బాగా తెలిసి వుండవలెను. సింపుల్ ఇంగ్లీషు అర్థం చేసుకొని వ్రాయగలిగే నాన్ మెట్రిక్ అభ్యర్థులు గ్రూపు. 5 ఉద్యోగానికి మాత్రమే అర్హులు.

కనీస దేహదార్ఢ్య ప్రమాణం: (ఎ) ఎత్తు: 152.40 సెం.మీ.(5') ఎం.టి డి. ఉద్యోగానికి 165 సెం.మీ.(5.5") జి.టి.ఐ. అండ్ ఐ.ఎ.ఎఫ్ పోలీసు 167.64 సెం.మీ. (5.6") (బి) బరువు 47.67 కె.జి. (105 పౌన్లు) (సి) ఛాతి 76.20 సెం.మీ. (30") 81.28 సెం.మీ. (32") కు ఎక్స్‌పాండ్ కావలెను. దృష్టి, వినికిడి, ఆరోగ్యం మామూలు ప్రమాణాలు. చెవులలో సులిమి వుండరాదు.

జీతం, అలవెన్సులు శిక్షణ కాలంలో	శిక్షణకు పిదప
గ్రూపుపై ఆధారంగా స్టయిపెండ్, అలవెన్సు రు 129కు- రు 133కు మధ్య: ఉచిత భోజనం, వసతి, దుస్తులు వగైరా.	బేసిక్ జీతం అలవెన్సు రు 133కు —రు 209 కు మధ్య (ఉద్యోగం గ్రూపులపై ఆధారంగా) ఉచిత భోజనం, వసతి, దుస్తులు వగైరా

ఉద్యోగపు షరతులు:— రెగ్యులర్ సర్వీస్ 15 సంవత్సరాలు. దానికి వెంబడినే రిజర్వు సర్వీస్: 6 సం.రాలు.

సెలవు అర్హత: సర్వీసు అవసరాలకు లోబడి ఏడాదికి 60 రోజులు, 30 రోజులు కాజువల్, ఉచిత రైల్వే వారంటు, ఇతర ప్రయాణ సౌకర్యాలు.

కావలసిన సర్టిఫికెట్లు:— (ఎ) ఒరిజనల్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (మెట్రిక్/ఎస్.ఎస్.ఎల్.సి./హెచ్.ఎస్.సి) సర్టిఫికెట్, మార్క్‌షీట్ మార్కుల మెమొరాండం (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ అంగీకరించబడదు) గత ఆరు మాసాలలోను గెజిటెడ్ ఆఫీసర్, లేదా హెడ్‌మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ చే సంతకం చెయ్యబడిన కారెక్టర్ సర్టిఫికెట్.

నోట్:— పై సర్టిఫికెట్లు ఒరిజనల్‌వి పంపని అభ్యర్థులు పరీక్షలలో పాల్గొనడానికి అనుమతించబడరు.

సెలెక్షన్: అభ్యర్థి సమర్థత, అభిరుచులను బట్టి టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగాలకు ఎన్నిక జరుగును. రిక్రూటింగ్ ఆఫీసు జరిపే వేర్వేరు పరీక్షలలో అభ్యర్థి సమర్థత గ్రహించబడును. రిక్రూటింగ్ కేంద్రంలో 8 నుంచి 10 రోజుల వరకు సాగే ఈ పరీక్షలలోను, వైద్య పరీక్షలోను ఉత్తీర్ణులు కావలెను. అభ్యర్థులు పరీక్షలలో వ్రాయడానికి తమ కలాలు, పెన్సిళ్లు (రెండు) తెచ్చుకోవలెను. భోజనం, ఫలహారం పాత్రలు కూడా తెచ్చుకోవలెను. భోజన వసతులకు వారే తమ ఏర్పాట్లు చేసుకోవలెను. మొదటి రోజున అంగీకరించబడిన అభ్యర్థులే ఆ తర్వాతి రోజులలో పరీక్షించబడగలరు.

DAVP-682(395)/70

దురదని తరవమండి! FDSADL 1274TE

అమృతాంజన్ డెర్మల్ ఆయింట్‌మెంట్

ఎక్జిమా • తామర • గజ్జి

వీటిని సురక్షితంగా, శీఘ్రంగా, చక్కగా పోగొడుతుంది.

ఇది అమృతాంజన్ లిమిటెడ్ వారి తయారింపే అని గుర్తు ఉంచుకోండి.



బెంగాల్‌లో ఎన్నికలపై పునఃపరిశీలన సంభవమా?

కలకత్తా, జనవరి 20: పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే, రాష్ట్రంలో ఎన్నికలు జరిపే సమస్యను తాను, పునః పరిశీలించ వలసి ఉంటుందని ఎన్నికల చీఫ్ కమిషనర్ శ్రీ సేన్ వర్మ నేడు చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగటానికి తీసుకొన దగిన చర్యలను గురించి చర్చించటానికై రాష్ట్ర ఎన్నికల నిర్వహణాధికారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొనటానికి శ్రీ సేన్ వర్మ నేడు కలకత్తా చేరుకున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగు పడగలదని తాను ఆశిస్తున్నట్లు శ్రీ సేన్‌వర్మ పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

అయితే పరిస్థితి ఈ విధంగానే కొన సాగితే ఎన్నికలు నిర్వహించే విషయం పునః పరిశీలించ వలసి ఉంటుందని ఆయన అన్నారు.

ఎన్నికల సమయంలో దౌర్జన్యాలు జరగ కుండా చూడటానికై సైనిక సహాయం కోరే విషయమై తానుఆలోచించలేదని ఆయన చెప్పారు.

ఇస్తాన్‌బుల్, జనవరి 20: గెరిల్లా వాయుకుడ్డైన శ్రీ డెనిజ్ జెమిస్‌పై నేరవిచారణకు నిరసనగా వామ పక్ష విద్యార్థులు నిన్న ఇక్కడ బాంబులు విసిరారు.

బెంగాల్ ఘర్షణలలో 8 మంది మృతి

కలకత్తా, జనవరి 20: ఉత్తర కలకత్తాలో నిన్న ఉదయం కోసీపూర్‌వద్ద ఘర్షణకు దిగిన నక్సలైట్లు, మార్క్సిస్టు మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు ఏడు పార్లు కాల్పులు జరిపారు.

ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు పరస్పరం బాంబులు, ఇతర ఆయుధాలు స్వేచ్ఛగా ఉపయోగించుకొన్నారు.

గరన్‌హటా వద్ద నక్సలైట్లు, మార్క్సిస్టు మద్దతుదారులు మరొక పోరాటానికి తల పడ్డారు. పోలీసులు రాగానే వారు చెల్లాచెదరు అయినారు. నలుగురు అరెస్టయినారు.

కలకత్తాలోనూ, ఇతర జిల్లాలలోనూ గత 24 గంటలలో జరిగిన దౌర్జన్య పూరిత ఘర్షణలలో కనీసం 8 మంది మరణించినట్లు, చాలామంది గాయపడ్డట్లు తెలియ వచ్చింది.

8 మందిలో నలుగుర్ని 24 పరగణాల జిల్లాలో గతరాత్రి కత్తితో పొడిచి చంపారు. హుగ్లీ జిల్లాలో, జల్‌పాయ్‌గురిలో ప్రత్యర్థి రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలో మిగతా నలుగుర్ని చంపివేశారు.

ముగ్గురి హత్య

కళాశాల లైబ్రరీకి నిప్పు

కలకత్తా, జనవరి 20: 24 పరగణాల జిల్లాలోని తిల్జాలా ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక యువకుడిని పొడిచి హత్య చేశారు.

డండం పోలీసుస్టేషన్ పరిధిలోని ముముడామ్‌గా ప్రాంతంలో నేటి మధ్యాహ్నం కర్ఫ్యూ విధించారు.

కలకత్తాలో 18న జరిగిన వివిధ సంఘటనలలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరణించినవారిలో ఒక ప్రముఖ విద్యుత్‌పరికరాల తయారీసంస్థ ప్రొడక్షన్ మేనేజరు కూడా వున్నారు.

నక్సలైట్లని భావిస్తున్న కొంతమంది వ్యక్తులు కలకత్తాలోని ఒక కళాశాలపై దాడిచేసి, కళాశాల లైబ్రరీకి నిప్పుపెట్టారు.

ముముడామ్‌గా ప్రాంతంలో పోలీసులు 18 మందిని నిర్బంధంలోకి తీసుకొన్నారు.

జల్పాయిగురిజిల్లాలో హత్యలు

జల్పాయ్‌గురి జిల్లాలోని బండపాడి అడవిలో గత శనివారం రెండు శవాలు కన్పించాయి. మృతులు ఎస్. ఎస్. పి. కార్యకర్తలని తెలుస్తున్నది. వీరిని మార్క్సిస్టుపార్టీ మద్దతుదారులు ఎత్తుకొని పోయినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా మార్క్సిస్టుపార్టీ మద్దతుదారులను ముగ్గురిని అరెస్టు చేశారు.

దక్షిణబొంబాయినుండే ఎస్. కె. పాటిల్ పోటీ

ఎ. కె. హఫీజ్కా స్పష్టీకరణ

బొంబాయి, జనవరి 20: గుజరాత్‌లోని బనస్కాంతా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని శ్రీ ఎస్.కె. పాటిల్ నిర్ణయించుకొన్నట్లు వచ్చిన వార్తలలో ఎట్టి నిజం లేదని బొంబాయి పాత కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఎ.కె.హఫీజ్కా నిన్న యిక్కడ స్పష్టం చేశారు.

దక్షిణ బొంబాయి నియోజకవర్గంలో శ్రీ పాటిల్‌కు అధిక సంఖ్యాకుల సమర్థన వున్నట్లు బొంబాయి పాత కాంగ్రెసు కమిటీ ప్రగాఢంగా విశ్వసిస్తున్నదని శ్రీ హఫీజ్కా వెల్లడించారు.

గుంటూరు లోక్‌సభ సీటుకు స్టీఫెన్ మత్తయ్ పోటీ

గుంటూరు, జనవరి 20: భారత క్రైస్తవుల అఖిల భారత కౌన్సిల్ అధ్యక్షుడు, కాసె డైరెక్టరు శ్రీ స్టీఫెన్ మత్తయ్ అల్పసంఖ్యాక వర్గాలవారి తరపున లేబర్ పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నట్లు నేడిక్కడ అధికారరీత్యా తెలియ వచ్చింది.

బల్గేరియా విమానప్రమాదంలో 45 మంది మృతి

జూరిచ్, జనవరి 20: జూరిచ్ విమానాశ్రయం సమీపంలో నిన్న బల్గేరియా విమానం కూలిపోయిన దుర్ఘటనలో 45 మంది మరణించినట్లు నిన్న రాత్రి యిక్కడ అధికారరీత్యా ప్రకటించారు.

ఇత్తెహాద్ - ఉల్ - ముసల్మీన్ పార్టీ నుండి కార్యదర్శి రాజీనామా

కొత్తకాంగ్రెస్‌పట్ల పార్టీ అధ్యక్షుని వైఖరిపై కార్యవర్గంలో తీవ్ర విభేదాలు

హైదరాబాద్, జనవరి 20: ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ పార్టీ కార్యదర్శి ఖాజా నిజాముద్దీన్ మరి నలుగురు కార్యవర్గ సభ్యులు తమ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించారు. పార్టీ అధ్యక్షుడైన సలాహుద్దీన్ ఒవైసీ కొత్త కాంగ్రెసు పట్ల సానుభూతి వైఖరి చూపుతున్నందుకు నిరసనగా వీరు పార్టీనుంచి వైదొలిగారు. రాజీనామాలు సమర్పించినవారిలో ఖాజా నిజాముద్దీన్, అహమ్మద్ హుస్సేన్‌లు శాసనసభ్యులు.

ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ పార్టీ కార్యవర్గంలో మొత్తం 16మంది సభ్యులు ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే విషయమై ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ సమస్యపై ఈపార్టీ నాయకులు ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంలో కొత్త కాంగ్రెస్ పట్ల తమ పార్టీ అవలంబించదగిన వైఖరిపై కార్యవర్గ సభ్యులలో తీవ్రమైన భేదాభిప్రాయాలు ఏర్పడినాయి. ఫలితంగా ఆరుగురు కార్యవర్గ సభ్యులు పార్టీ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించారు.

న్యూఢిల్లీ, జనవరి 20: అఖిలభారత మెడికల్ సైన్సెస్ సంస్థలో గుండెపోటువచ్చి చికిత్సపొందుతున్న శ్రీ సి. బి. గుప్తాను పరామర్శించడానికై కేంద్ర హోంశాఖ స్టేట్ మంత్రి శ్రీ కె. సి. పంత్ 19న యిక్కడకు వచ్చారు.

దొంగనోట్లు అచ్చువేసే యంత్ర పరికరాలు పోలీసులచే స్వాధీనం

అలెప్పీ, జనవరి 20: ఇక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వేయంగుళం సమీపాన గల ఒక గ్రామంలో ఒక ప్రయివేటు జీడిపప్పు ఫ్యాక్టరీ ఆవరణనుండి విదేశీ అచ్చు యంత్రం, సిరా, బ్లాక్‌లు, కాగితాలు, ఇతర పరికరాలు పోలీసులు స్వాధీనంచేసుకున్నారు.

ఇవి, అయిదు రూపాయల దొంగనోట్లు ముద్రించడానికి పనికివచ్చే పరికరాలని అనుమానిస్తున్నారు.

బెంగాల్‌లో వరదల నిరోధానికి కంట్రోలు బోర్డు ఏర్పాటు

డాక్టర్ కె. ఎల్. రావు అధ్యక్షతన

న్యూఢిల్లీ, జనవరి 19: ఉత్తర బెంగాల్‌లో వరదల నిరోధానికి ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కంట్రోలు బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు కేంద్రమంత్రి డాక్టర్ కె. ఎల్. రావు అధ్యక్షులుగా ఉంటారు.

కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతనే ఈ బోర్డును ఏర్పాటు చేసింది.

వారణాసి కాల్పులలో మృతుల సంఖ్య 13కు పెరుగుదల

వారణాసి, జనవరి 19: జనవరి 11వతేదీన వారణాసి పోలీసు కాల్పులలో గాయపడి ఆస్పత్రిలో చేర్చబడిన విద్యార్థులలో మరొకరు నిన్న రాత్రి మరణించారు. దీనితో మృతుల సంఖ్య 13 వరకు పెరిగింది.

దైవ ఉపదేశములు

గాంధీపార్కు, గుంటూరు.

జనవరి 21 నుండి 24 వరకు

రాత్రి—6.00 గంటలకు

ఉపదేశకులు

1. బిషప్ ఆనందరావు సమూయేలు.
2. రెవ. జి. టి. బస్టన్‌గారు.
3. ఎ. బి. మాసిలామణిగారు.

జాన్ సుందర్‌రావు, కన్వీనర్.

నానబెట్టిన ధాన్యాలను రుబ్బు మెషినులు

(SOAKED FOOD GRAINS GRINDING MACHINES)



* Ideal for Hotels, Hostels etc
* Earn good income on job grinding in commercial use
* Trouble free oil bath gear box mechanisam guaranteed.
* Available through loans of any Bank

For Catalogue and Price List please write with 30 P. Stamp.

శ్రీ బాలాజీ మిల్ స్టోర్సు

145/17. రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్-3. ఫోన్: 77327.

We also Supply

1. Coffee Grinders and Roasters; 2. Potato Peeling Machines;
3. Potato Chips Cutting Machines; 4. Electric Motors and Pumps;
5. Flour Mills.

అందాల రాణులకావ్యాయం



మిస్ ఇండియా
సైజులు 2-7
రూ. 11-95*
* పన్నులు అదనం



మిస్ ఇండియా

సి.ఎస్.సి. వారి సమ్మోహనకరమైన సరిక్రొత్త శ్రేణిలో సొగసైన చెప్పులు

* నవీనమైన ముచ్చట గొలిపే పలకల ఉంగరం.
* ఆకర్షణీయమైన మెత్తని ఫోమ్‌క్లాత్ పైపట్టీలు.
* సొగసైన హాయైన మెత్తి ఉంచిన లోపలి పట్ట.

మీ పాదాలకు ఆపాదించండి అందాల రాణుల సౌందర్య శోభ. మిస్ ఇండియా చెప్పులను సి.ఎస్.సి దుకాణంలో నేడే చూడండి!

సి.ఎస్.సి. పాదరక్షలు

తయారుచేయువారు: కరోనా సాహు కం. లి.

ప్రపంచం యావత్తూ!





బుష్ సమర్పిస్తున్నారు మొట్ట మొదటి నిజమైన సరిక్రొత్త 4 బాండుల ట్రాన్సిస్టరు సెట్టు బ్రిగేడియర్—ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్టేషనునైనా పట్టుకొన గలిగినంత శక్తివంతమైనది.

కేవలం క్రీడారంగమును మీ గృహప్రాంగణంలోనికి వాస్తవంగా తీసుకు వస్తుంది బుష్ బ్రిగేడియర్. సాటి సెట్లలోకన్నా 25% అధికమైన సిగ్నలు-నాయిస్ నిష్పత్తిగల ఉదాత్తమైన వ్యన్న సదృశమైన శబ్దగ్రహణత. ధ్వని సిద్ధాంత రీత్యా, ప్రత్యేకముగా రూపొందించబడిన విలువయిన మాట్ ఫినిష్ కలిగియున్న కొయ్య కేబినెట్ కారణంగా గంభీరంగా, విస్పష్టంగా ధ్వనించే విశిష్టమైన నాదం. శక్తివంతమైన 15 సె.మీ. x 10 సె.మీ. అండాకారపు స్పీకరు నుండి ఉత్పన్నమయ్యే నమ్మ శక్యము కానంత సానురూప్యత గల శబ్దం. 100 పాయింట్ల అచ్చితమైన లాగింగ్ స్కేలు వల్ల, స్టేషన్లను పట్టుకొనుటలో అసాధారణ సౌలభ్యత ☐ నేడే బ్రిగేడియర్‌ను వినండి. ఒక్కసారి విన్నంతనే పడిపోతారు ప్రేమలో. వ్యవధి ఉంటే, ఒక్కసారి దానివంక తేరిపార చూడండి. అంత అందంగా ఉన్నా, అంత శక్తివంతంగా కూడా ఎట్లా ఉందా అని ఆశ్చర్యపోతారు.

బుష్ బ్రిగేడియర్

వెల: రు. 415/- (ఎక్సయిజులో సహా: అమ్మకం పన్ను అదనం)

ఆంధ్ర జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు

నారాయణ్ రేడియో స్టోర్సు,

విజయటాకీసు సెంటరు, ఫోను: 6489, విజయవాడ-2.

బాలట్ పత్రాలకు 15 వందల టన్నుల కాగితం

న్యూఢిల్లీ, జనవరి 20: లోక్‌సభ ఎన్నికలకు బాలట్‌పత్రాలకై మొత్తం 15 వందల టన్నుల కాగితం అవసరం అవుతుంది. ఐదు పేపర్‌మిల్లులనుండి ఈ కాగితం సేకరణ జరుగుతుంది. ఈ పేపర్ మిల్లులే కాగితాలను వివిధ రాష్ట్రాలకు పంపుతాయి.

బాలట్‌పత్రాలపై ఓటర్లు గుర్తు వేసే సామగ్రిని కాన్పూర్‌లో ఒక సంస్థ తయారుచేస్తున్నది.

6 సీట్లకు రిపబ్లికన్ పార్టీ పోటీ

రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదల

హైదరాబాద్, జనవరి 20: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఆంధ్రనుండి భారత రిపబ్లికన్ పార్టీ 6 సీట్లకు పోటీ చేయనున్నది. ఆంధ్రప్రాంతంనుండి 4 సీట్లకు, తెలంగాణానుండి 2 స్థానాలకు పార్టీ పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు శ్రీ బి. వి. రమణయ్య నిన్న తెలిపారు.

సెలెక్టయిన అభ్యర్థులు: శ్రీయుతులు బి. వి. రమణయ్య (అమలాపురం) సి. కృష్ణమూర్తి, కెల డి. జయరామ్ (కాకినాడ), జి. శంకరనుమాక్ (నరసాపూర్), రాజా వాస్వీ [illegible] (ఏలూరు) ఎస్. బి. షా అలీ (హైదరాబాద్) కె. ఆర్. వీరాస్వామి (నాగర్ కర్నూలు).

సిద్దిపేటనుండి పోటీచేయడానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఈశ్వరీబాయిని అభ్యర్థినిగా నిర్ణయించినట్లు శ్రీ రమణయ్య చెప్పారు. మిగతాచోట్లపై ఇతర ప్రతిపక్షాలతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారు.

సిద్దిపేట నియోజకవర్గం నుండి మాజీ మంత్రి శ్రీమతి టి. ఎన్. సదాలక్ష్మి పోటీ చేయదల్చుకొంటే తాను విరమించుకోగలనని శ్రీమతి ఈశ్వరీబాయి అన్నారు.

రాష్ట్రపతి భవనంపై విశేషంగా వ్యయం

ఎన్నికల ప్రణాళికలో ఎస్. ఎస్. పి. విమర్శ

న్యూఢిల్లీ, జనవరి 20: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, రాష్ట్రాలలోని రాజభవన్‌లు ఫ్యూడల్ శక్తుల విలాసాలకు "చిహ్నాలని", నేడిక్కడ విడుదల చేయబడిన ఎస్. ఎస్. పి. ఎన్నికల ప్రణాళికలో విమర్శించారు.

రాష్ట్రపతికి నెలసరి వేతనం రు. 10 వేల మేరకు వుండగా, ఆయనవద్ద సహాయకులుగా వున్న ఇద్దరు ఉద్యోగుల ప్రయాణ భత్యాలు నెలకు లక్ష రూపాయల మేరకు వున్నవని తన ఎన్నికల ప్రణాళికలో ఎస్. ఎస్. పి. పేర్కొన్నది.

రాష్ట్రపతి భవన్‌కు చెందిన 42 మంది అధికారుల నెలసరి జీతం, రెండువేల మంది మూడవ, నాలుగవ తరగతి ఉద్యోగుల నెలసరి జీతానికి సమానమని కూడా ఎన్నికల ప్రణాళికలో విమర్శించారు.

ప్రధానికి రోజువారీ ఖర్చు రు. 30 వేల మేరకు వుండగా, 30 కోట్లమంది భారత ప్రజల దినసరి ఖర్చు 20 నుంచి 25 పైసల వరకు మాత్రమే వున్నదని ఎన్నికల ప్రణాళికలో విమర్శించడం జరిగింది.

ఫ్రంట్‌లో చేరికపై ఎస్. ఎస్. పి. లో తిరుగుబాటు

లక్నో, జనవరి 20: పాత కాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘ వంటి అభివృద్ధి నిరోధక పార్టీల ఫ్రంట్ లో తమ పార్టీ చేరినందుకు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్న ఎస్. ఎస్. పి. కార్యవర్గం-శాసనసభ్యుల సమావేశం ఈనెలాఖరులో లక్నోలో గాని, లేదా అలహాబాదులో గాని, జరుగగలదని, నాలుగు పార్టీల ఫ్రంట్‌ను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ సాలిగ్రాం జైస్వాల్ 19న యిక్కడ వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని పార్టీ కార్యకర్తలలో అధిక సంఖ్యాకులు రాష్ట్ర అసెంబ్లీలోని 28 మంది ఎస్. ఎస్. పి. సభ్యులలో సగం మందికిపైగా ఫ్రంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని శ్రీ జైస్వాల్ పత్రికల వారికి తెలియజేశారు.

శ్రీ దినేష్‌సింగ్‌పై యు.పి. పాత కాంగ్రెసు ఎమ్.ఎల్.సి. పోటీ

ప్రతాప్‌ఘర్, జనవరి 20: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రతాప్‌ఘర్ పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ రాజ్ నారాయన్ పోటీచేయనిపక్షంలో ఆ నియోజకవర్గంనుండి తాను కేంద్ర పారిశ్రామికాభివృద్ధి మంత్రి శ్రీ దినేష్‌సింగ్‌పై పోటీచేయగలనని యు. పి. విధాన్ పరిషత్‌కు చెందిన ప్రముఖ పాత కాంగ్రెసు సభ్యుడు, రాష్ట్ర మాజీ రివిన్యూ మంత్రి శ్రీ మునీశ్వర్‌దత్ ఉపాధ్యాయ 18న యిక్కడ ప్రకటించారు.

నరసాపురం నుంచి లేబర్‌పార్టీ అభ్యర్థి పోటీ

తణుకు, జనవరి 20: నరసాపురం నుండి లోక్‌సభకు మైనారిటీ అండ్ లేబరు పార్టీ అభ్యర్థిగా శ్రీ కె. ఎస్. మూర్తిని తణుకులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్ణయించింది. శ్రీ ఓ. ఎస్. కె. మూర్తి అధ్యక్షత వహించారు.

సోవియట్ కాన్సల్ శ్రీ జానిఫ్ (ఎడమ) ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర చేనేత సహకార పరిశ్రమల వ్యవహారాల మంత్రి శ్రీ ఆసాని భగవంతరావును కలిసికొని రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు ఉపయుక్తమైన రంగులు, రసాయనాల ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలను గురించి చర్చించినప్పటి చిత్రం

'ఇందిరాగాంధీని గద్దెనుండి దించడమే తక్షణ కర్తవ్యం'

లేకుంటే దేశానికి ముప్పు తప్పదని గిద్దలూరు సభలో శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రసంగం

గిద్దలూరు, జనవరి 20: స్థానిక భాస్కర్ టాకీస్‌లో ఇటీవల జరిగిన సంస్థా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, శ్రీ నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్టులు, ముస్లింలీగ్ వంటి మతతత్వ పార్టీలను వెనుకవేసికొని వస్తూ, నియంతృత్వపు పంథాలో పరిపాలన సాగిస్తున్న ఇందిరాగాంధీని, ఆమెపార్టీని గద్దెనుండి దించడం, తక్షణ కర్తవ్యమని, ఆ పని చేయని పక్షంలో దేశం ఎన్నో ప్రమాదాలకు గురి కావలసి వస్తుందని వక్కాణించారు.

పెద్ద పెద్ద పారిశ్రామికులకు అండగా నిలుస్తున్న ఇందిరాగాంధీ, కామరాజ్‌ను, నిజలింగప్పను, తమ వంటివారిని పెట్టుబడిదారుల మద్దతుదారులుగా చాల విడ్డూరమన్నారు.

ఇందిరాగాంధీ ఎన్నిసార్లు తన మంత్రివర్గంలో చేరమని ప్రాధేయపడినప్పటికిని, పదవి వొల్లనని వ్యక్తి కామరాజ్ అని స్పష్టంచేశారు.

సభకు కంభం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య అధ్యక్షత వహించారు.

శ్రీ సంజీవరెడ్డి తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ బ్రహ్మానందరెడ్డి పరిపాలనా కాలంలో ఇటు ఆంధ్రకుగాని, అటు రాయలసీమకు గాని జరిగినమేలు పెద్దగా ఏమీ లేదన్నారు. తాను సాధించిన శ్రీశైలం ప్రాజెక్టు పని కుంటి నడక నడుస్తున్నదన్నారు. రాయలసీమ బోర్డు స్థాపించి ఇన్నాళ్లయినా, రాయలసీమకు ఇంతవరకు ఒరిగిందేమీ లేదని స్పష్టంచేశారు.

తాము ఆంధ్రదేశం పలు మూలలపర్యటిస్తున్నామని, సంస్థాకాంగ్రెస్ యెడ ప్రజలు విశేష ఆదరాభిమానాలు, ప్రదర్శిస్తున్నారని శ్రీ వెంకట సుబ్బయ్య యోగ్యులు, సమర్థులు అయిన వ్యక్తి అట్టివారిని, ఇదివరకు కంటె పెద్ద మెజారిటీతో తిరిగి ఎన్నుకొనవలయునని కోరారు.

అనంతరం ప్రసంగించిన శ్రీ పెండేకంటి తాము సోషలిస్టు సమాజ స్థాపనకు ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధ కంకణులై ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని చెప్పారు.

రేపు జరుగనున్న ఎన్నికలలో ప్రజలు ప్రజాస్వామ్యం కావాలో, నియంతృత్వం కావాలో తేల్చుకోవాలని ఆయన కోరారు.

స్థానిక ఎం. ఎల్.ఏ శ్రీ డి. పాండురంగారెడ్డి ప్రసంగిస్తూ రాయలసీమ అభివృద్ధికి గాను శ్రీ సంజీవరెడ్డి చేసిన కృషిని ప్రస్తుతించారు. వారి నాయకత్వంలో మాత్రమే తిరిగి రాయలసీమ పురోగమించ గలదని కావున వారి నాయకత్వాన్ని యువజనులంతా బలపరచవలయునని అభ్యర్థించారు. తాము శ్రీ పెండేకంటి విజయానికై శాయశక్తుల కృషి చేయడానికి నిర్ణయించుకున్నామన్నారు.

తొలుత గిద్దలూరు సర్పంచ్ శ్రీ డి. రంగస్వామిరెడ్డి నాయకులకు స్వాగత పత్రాలు సమర్పించారు. (స.ని.)

"ప్రధాని పదవికై నేను ఎన్నడూ అర్రులుచాచలేదు"

శ్రీ మురార్జీ స్పష్టీకరణ

సూరత్, జనవరి 20: ప్రధానమంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అర్రులు చాచలేదని పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ మురార్జీ దేశాయ్ స్పష్టం చేశారు.

శ్రీ మురార్జీ దేశాయ్ నిన్నిక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, 1937 నాటినుంచి దేశానికి తాను చేసిన సేవలను గురించి వివరించారు. అన్ని దశలలోను, రాష్ట్ర ప్రభుత్వంలోగాని, లేదా కేంద్ర ప్రభుత్వంలోగాని, పదవులను పార్టీ సహచరుల "ఒత్తిడి" మేరకు మాత్రమే స్వీకరించడం జరిగిందని, పదవులకు తానెన్నడూ ఆశించ లేదని ఆయన చెప్పారు.

శ్రీమతి ఇందిరాగాంధీ వైఖరి ఇందుకు విభిన్నంగా ఉందని, 1966 లో ఆమె అధికారంలోనికి తోడ్పడినవా రందరిని అప్పుడు "స్నేహితులని" పిలిచి, ఇప్పుడు వారినే పెత్తందార్లనా అభివర్ణిస్తున్నారని, శ్రీ మురార్జీ విమర్శించారు.

"నియంతృత్వ విధానాలను అవలంబించవలదని ఆమెను నేను అనేక పర్యాయాలు హెచ్చరించాను. అయితే, నా మాటను లెక్క చేయలేదు" అని ఆయన అన్నారు.

పెబిసైట్ ఫ్రంట్‌కు విదేశంనుంచి ఆర్థిక సహాయం

డాక్టర్ కరణ్ సింగ్ వెల్లడి

జమ్ము, జనవరి 20: ప్లెబిసైట్ ఫ్రంటుకు ఒక విదేశం నుంచి ఆర్థిక సహాయం లభిస్తున్నదని, దానికి దేశంపట్ల ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేవని కేంద్రయాత్రాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ కరణ్‌సింగ్ వెల్లడించారు.

ఇక్కడకు 120 కిలోమీటర్ల దూరంలో వున్న బాతోటే వద్ద కొత్త కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో శ్రీ కరణ్‌సింగ్ ప్రసంగిస్తూ, దీర్ఘకాలంపాటు జాగరూకతతో పరిశీలించిన పిదప, వేర్పాటువాదులైన ప్లెబిసైట్ ఫ్రంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్య గైకొన్నదని తెలియజేశారు.

ఈ చర్య పరిణామాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, దేశ సమగ్రతను, స్వాతంత్ర్యాన్ని ప్రభుత్వం పరిరక్షించగలదని డాక్టర్ కరణ్ సింగ్ స్పష్టం చేశారు.

సిద్దిపేట నుంచి కమ్యూనిస్టు అభ్యర్థి

శ్రీ వి. ఆర్. దేవరాజ్ నిర్ణయం

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణా ప్రాంతంలోని సిద్దిపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పార్టీ అభ్యర్థిగా శ్రీ వి. ఆర్. దేవరాజును నిర్ణయించినట్టు రాష్ట్ర కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.

రాష్ట్రం మొత్తంపై పోటీ చేయడానికి నిర్ణయించిన 15 స్థానాలలోను కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికి 11 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించింది.

జనరల్ కరియప్పకు శివసేన మద్దతు

బొంబాయి, జనవరి 20: బొంబాయి ఈశాన్య నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్న జనరల్ కె. ఎం. కరియప్పకు మద్దతు నివ్వాలని శివసేన నిర్ణయించింది.

శివసేన అధ్యక్షుడు బాల్‌ధాకరేకు, జనరల్ కరియప్పకు మధ్య ఇక్కడ గంటసేపు చర్చలు జరిగిన అనంతరం ఈ నిర్ణయం గైకొనడం జరిగింది.

ఒరిస్సాలో సీట్ల సర్దుబాటు: స్వతంత్ర పార్టీకి హెచ్చుస్థానాలు

న్యూఢిల్లీ, జనవరి 20: పాత కాంగ్రెసు, జనసంఘం, ఎస్. ఎస్. పి., స్వతంత్రపార్టీల ఫ్రంట్ సమన్వయ సంఘం నిన్న ఉదయం ఇక్కడ సమావేశమై, ఒరిస్సాలోని 20 లోక్‌సభ స్థానాలలో 17 స్థానాలకు సర్దుబాట్ల విషయమై తుది నిర్ణయం గైకొన్నారు.

నిన్న ఉదయం మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తర ప్రదేశ్‌లోని మరి తొమ్మిది లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల విషయమై కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం గైకొన్నారు. మున్పూర్వం ఒరిస్సా సమావేశంలో 55 సీట్లకు సర్దుబాట్ల విషయమై తుది నిర్ణయం గైకొనడం జరిగింది.

నేటి ఉదయం ఫ్రంట్ సమన్వయసంఘం సమావేశంలో సర్దుబాట్ల విషయమై ఒక అంగీకారం కుదిరిన 17 ఒరిస్సా నియోజకవర్గాలలో స్వతంత్ర పార్టీకి 11 స్థానాలు లభించాయి.

దుర్గాపూర్, జనవరి 20: హెచ్. ఎస్. టి. యు. సి. నాయకత్వంలోని యూనియన్‌కు చెందిన [illegible] నిన్న దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీకి చెందిన స్టీల్ సెర్వింగ్ షాపులో ఉత్పత్తి స్తంభించిపోయింది.

బొంబాయిలో శిశుహత్యలు

బొంబాయి, జనవరి 20: మధ్య బొంబాయిలోని వివిధప్రాంతాలలో నిన్న మూడు శిశు మృతకళేబరాలు కన్పించాయి.

కేత్వాడ్ వద్ద ఒక గృహంలోని మరుగుదొడ్డిలో ఒక ఆడశిశువు మృతకళేబరం కన్పించింది. ఈ గృహంలో వ్యభిచారిణులు వున్నట్లు తెలుస్తున్నది. ఆశిశువు జన్మించి 24 గంటలైనా కాలేదు.

బైకుల్లాలో ఆరు మాసాల బిడ్డ శవం కన్పించింది. లామింగ్టన్ రోడ్డులోని ఒక భవనం ఎదుట చెత్తా చెదారం వేసే ఒక తొట్టి ప్రక్కన మరొక శిశువు మృతకళేబరం కన్పించింది.

పాల్ఘాట్ నుంచి ఎ. కె. గోపాలన్ పోటీ

త్రివేండ్రం, జనవరి 20: మార్క్సిస్టు నాయకుడు శ్రీ ఎ. కె. గోపాలన్ రానున్న మధ్యంతర ఎన్నికలలో కేరళలోని పాల్ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేస్తారు.

గత మూడు సార్వత్రిక ఎన్నికలలోను శ్రీ గోపాలన్ ఉత్తర కేరళలోని కాసర్‌గాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు.

డి.ఎం.కె. చే పార్టీ ఎన్నికల నిధికి రు. లక్ష వసూలు

మద్రాసు, జనవరి 20: మధ్యంతర ఎన్నికలలో అసెంబ్లీకి లోక్‌సభకు పోటీచేయదలచిన అభ్యర్థులనుంచి దరఖాస్తు ఫీజు రూపంలో లక్ష రూపాయలను డి.ఎమ్.కె వసూలు చేసింది.

లోక్‌సభ దరఖాస్తుకు రు. 200 లు, అసెంబ్లీ దరఖాస్తుకు రు. 100ల చొప్పున డి. ఎం. కె. వసూలుచేసింది. అసెంబ్లీ టిక్కెట్లకు 780 దరఖాస్తులు, లోక్‌సభ టిక్కెట్లకు 120 దరఖాస్తులు వచ్చాయి.

ఈ డబ్బును పార్టీ ఎన్నికల నిధికి జమచేస్తారు.

మాజీ ఎమ్. ఎల్.ఏ. లు, రద్దు చేయబడిన లోక్‌సభ సభ్యులందరూ దాదాపు టిక్కెట్ల దరఖాస్తు చేసినప్పటికీ, వారిలో కనీసం 20 శాతం మందికైనా టిక్కెట్లను ఇవ్వక పోవచ్చునని తెలుస్తున్నది.

మైసూరులో 500 మంది కార్యకర్తలు కొత్త కాంగ్రెసులో చేరిక

మైసూరు, జనవరి 20: మైసూరు సిటీ ఇంప్రూవ్‌మెంటు ట్రస్టు మాజీ ఛైర్మన్ శ్రీ ఎస్. లింగన్న, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు శ్రీ ఎం. వెంకట లింగయ్య, మున్సిపాలిటీ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ కె. సాంత్‌రావులు పాత కాంగ్రెసుపార్టీకి రాజీనామా చేసి కొత్త కాంగ్రెసులో చేరారు.

వారితోపాటు నజార్‌బాద్ మొహల్లాకు చెందిన 500 మంది కార్యకర్తలుకూడా కొత్త కాంగ్రెసులో చేరారు.

ఖోబరగడే వర్గం పాత కాంగ్రెస్‌తో ఒప్పందాలు కుదుర్చుకునే సూచన

నాగపూర్, జనవరి 19: భారత రిపబ్లికన్ పార్టీ ఖోబరగడే వర్గం, మహారాష్ట్రలో పాత కాంగ్రెసుతో ఎన్నికల సర్దుబాట్లు కుదుర్చుకునే అవకాశ మున్నదని ఆ వర్గం ప్రతినిధి ఒకరు చెప్పారు.

పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ కమల్ నయన్ బజాజ్‌తోను, జనసంఘ ప్రతినిధులతోను, శ్రీ ఖోబరగడే సంప్రదింపులు జరుపుతున్నారని కూడా ఆ ప్రతినిధి చెప్పారు.

పాల్ఘాట్, జనవరి 20: కేరళలో ప్రైవేటు అడవులను జాతీయం చేయడానికి ఉద్దేశించిన ఒక ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదానికై కేంద్రానికి నివేదించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీ పి. ఎస్. శ్రీనివాస్ చెప్పారు.

బ్రిటిష్ ప్రధానిని హత్య చేయగలమని బెదరింపు

లండన్, జనవరి 20: బ్రిటిష్ ప్రధాని ఎడ్వర్డ్ హీత్‌ను హత్య చేయగలమని బెదిరిస్తూ బ్రిటన్‌లోని ఒక అజ్ఞాత సంస్థ [illegible] ఒక లండన్ పత్రికకు లేఖ వ్రాసింది.

ఈ దుండగులు ఇటీవలనే బ్రిటిష్ మంత్రి రాబర్ట్ కార్‌పై బాంబులు విసిరారు. వీరికోసం ప్రస్తుతం స్కాట్లండ్ యార్డ్ తీవ్రంగా గాలిస్తున్నది.

దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయానికి నిరసన

లండన్ సభలో రెండువర్గాల మధ్య ముష్టియుద్ధం

లండన్, జనవరి 19: దక్షిణాఫ్రికాకు ఆయుధాల అమ్మకం ప్రతిపాదనకు నిరసనగా నేడు లండన్‌లో జరిగిన ఒక బ్రహ్మాండమైన ప్రదర్శనలో రెండువర్గాలవారు ముష్టియుద్ధానికి తలపడ్డారు.

ఈ ప్రదర్శకులు ఏర్పాటు చేసిన ఒక సభను భగ్నం చేయటానికి ప్రభుత్వానికి అనుకూలురైన కొందరు ప్రయత్నించారు. సభలో పెద్దపెట్టున కేకలు వేస్తూ వీరు ఉపన్యాసకులకు ఆటంకాలు కలిగించగా, వీరికి, ప్రదర్శకులకు అనుకూలురైన వారికి మధ్య సంఘర్షణ జరిగింది. అంతట పోలీసులు జోక్యం కలిగించుకొని వారామందిని బయటకు పంపివేశారు.

ప్రసిద్ధనర్తకి మైలాపూర్ గౌరి అమ్మ మృతి

మద్రాసు, జనవరి 19: ప్రసిద్ధ నర్తకి, భరతనాట్యంలో సంగీత నాటక అకాడమీ బహుమతి విజేత అయిన శ్రీమతి మైలాపూర్ గౌరి అమ్మ (80) నేటి ఉదయం ఇక్కడ మరణించారు.

కళాక్షేత్రంలో ఆమె 10 ఏళ్లపాటు టీచర్‌గా పనిచేశారు.

పెద్దమనుషులు!

లక్నో, జనవరి 20: కేరళ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి కుమారునికి దొంగనోట్ల తయారీ కేసుతో సంబంధం వున్నట్లు పోలీసు విచారణ ద్వారా తెలుస్తున్నది.

ఈ కేసు సందర్భంగా పోలీసులు [illegible] మాజీ మంత్రి కుమారుడు [illegible] దొంగనోట్ల కేసుతో సంబంధం వున్నది.

పదేండ్ల తరువాత బాంబు తెచ్చిపెట్టిన ప్రమాదం

రంగూన్, జనవరి 20: బర్మాలో ఒక [illegible] రెండవ ప్రపంచయుద్ధంనాటి బాంబు ఒకటి పదేండ్లనుంచీ పడి ఉన్నది.

ఆ ఇంట్లోవారు దానిని పప్పు దంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

కాని, పదేండ్లనుండీ ప్రేలని ఆ బాంబు ఆకస్మాత్తుగా ప్రేలి ఆ వ్యక్తిని, అతని కుటుంబంలో మరి ముగ్గురు మరణించారు.

సత్యజిత్‌రాయ్‌కి యుగోస్లావియా అవార్డు

బెల్‌గ్రేడ్, జనవరి 20: బెల్‌గ్రేడ్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల సందర్భంగా యుగోస్లావియా అధ్యక్షుడు మార్షల్ టిటో ప్రఖ్యాత భారత చలన చిత్ర దర్శక, నిర్మాత శ్రీ సత్యజిత్‌రాయ్‌కి ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీచాప్లిన్ కు, బ్రిటన్‌కు చెందిన సర్ లారెన్స్ ఆలివర్‌కు, యుగోస్లావియా జాతీయ అవార్డులు బహూకరించారు.

వివిధ దేశాలలో గత రెండేళ్లలో నిర్మించిన కొన్ని ఉత్తమచిత్రాలను ఈ చలన చిత్రోత్సవాల సందర్భంగా ప్రదర్శించారు.

PANAMA RAZOR BLADE

పనామా బ్లేడ్లు

బాగున్నాయి కనుకనే లక్షలాది ప్రజలు వాటిని వాడుచున్నారు.

★

మీరుమాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు!

న్యూస్‌పేపరు ఏజంట్లు కావలెను

మల్టికలర్ ఆఫ్‌సెట్‌లో ముద్రించబడే ఒక తెలుగు సచిత్ర వారపత్రికకు ఆంధ్రప్రదేశ్ అంతటా ఏజంట్లు కావలెను

సుస్థాపితులైన న్యూస్ ఏజంట్లు దయ వుంచి వ్రాయండి.

సర్క్యులేషన్ ప్రమోషన్ మేనేజర్,
మెసర్స్ న్యూస్‌పేపర్స్ అండ్ పీరియాడికల్స్
బసవన్‌గుడి పోస్టు,
బెంగుళూరు-4

ఇదిగో ఎక్కువ బరువుల కోసం

డాడ్జ్ / ఫార్గో

అన్నివిధముల శ్రేష్ఠమైనది

- ఎక్కువ శక్తివంతముగా, తక్కువ ఖర్చుతో పనిచేయునట్లుగా 120 H.P. డీసెల్ ఇంజను.
- సురక్షితంగా, నమ్మకంగా పనిచేయటానికి ముందు వెనుకల లాక్ పెద్ద బ్రేకులు.
- 4191 మి.మీ. వీల్ బేస్‌ను కలిగిన విశాలమైన చేసిస్‌ను కలిగి
- జి. వి. డబ్ల్యు 11793 కి.గ్రా. ఎక్కువ బరువును మోయగలుగును.

PAL

ది ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్, బొంబాయి-70 న్యూఢిల్లీ • కాన్పూర్ • మద్రాస్ • అహమ్మదాబాద్ • కలకత్తా

SISTA'S-PAL 606 TEL

డాడ్జి డీలర్లు: మెస్సర్స్ బెజవాడ మోటారు స్టోర్సు, విజయవాడ 2.
ఫార్గో డీలర్లు: మెస్సర్స్ సుందరం మోటార్సు ప్రై. లిమిటెడ్, మదరాసు, బెంగుళూరు.

విజయవాడలో 20 వేల మంది బాలలకు బలవర్ధక ఆహారం

ఈ నెలాఖరునుండి పంపిణీ ఏర్పాట్లు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 20: కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుతో విజయవాడలోని సుమారు 20,000 మంది పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని సరఫరా చేయనున్నది. విజయవాడలోని మురికి పేటలలో నివసిస్తున్న బాల బాలికలకు ఈ పథకం క్రింద సంవత్సరంలోని, 250 రోజులపాటు నిత్యం పాలు, రొట్టె అందజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు నుండి ప్రారంభం కావచ్చు.

భారత ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరు శ్రీ ఓ. కె. మూర్తి నేడు ఈ విషయాన్ని యిక్కడ తెలిపారు. సమాజంలో అన్ని తరగతుల ప్రజలకు న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి సూచనపై ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రస్తుత సంవత్సరంలో రు. 4 కోట్ల ఖర్చుతో 7 లక్షల మంది పిల్లలకు బలవర్ధక ఆహారం అందజేస్తారు. ఇందులో మూడున్నర లక్షలమందిని పట్టణ ప్రాంతాలలో, మూడున్నర లక్షల మందిని గిరిజన ప్రాంతాలలో ఎన్నిక చేశారు. ఆ పథకాన్ని భారతదేశంలోని పెద్ద పట్టణాలలో గత ఏప్రిల్ నుండి అమలు జరుపుతున్నారు. మూడు సంవత్సరాల లోపు వయస్సు పిల్లలందరూ ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దేశంలోని పాల ప్రాజెక్టులలో తయారయ్యే పాలను ప్రభుత్వ ఆధ్వర్యాన నిర్వహింపబడుతున్న మోడరన్ బేకరీలలో తయారయ్యే రొట్టెలను పిల్లలకు ఈ కార్యక్రమం క్రింద ఇస్తారు.

గిరిజన ప్రాంతాలలో

గిరిజన ప్రాంతాల పిల్లలకు వేరుశనగ, జొన్నా చిక్కుళ్లు, పాలపొడి, గోధుమతో ఆహార కార్పొరేషన్ తయారుచేసే 'బాలాహార్' ను పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రు. 26 లక్షలు ఈ పథకం క్రింద మంజూరు చేశారు. గిరిజన ప్రాంతాలలో రు. 9 లక్షలు మిగిలిన మొత్తాన్ని పట్టణ ప్రాంతాలలో ఖర్చు చేస్తారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మొదలైన జిల్లాలలోని గిరిజన బ్లాకులలో అప్పుడే 310 పంపిణీ కేంద్రాలు ఈ బలవర్ధక ఆహారాన్ని పంచుతున్నవి. జంటనగరాలలో 110 కేంద్రాలు పని చేస్తున్నవి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం మొదలగు పట్టణాలలో మాతా శిశు సంరక్షణాలయాల ద్వారా ఈ ఆహారాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇటువంటి కేంద్రాలను దేశ వ్యాప్తంగా 6000 ఏర్పాటు చేస్తారు. వీటిలో అప్పుడే 3300 కేంద్రాలు ప్రారంభమైనవి.

ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఎటువంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలో అన్న విషయాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమం సక్రమంగా అమలు జరుగుతున్నదీ, లేనిదీ కలెక్టరు బి. డి. ఓ మొదలైన అధికారులు సాంఘిక సంక్షేమశాఖ ఆఫీసర్లు తనిఖీ చేస్తారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులోను, తెలంగాణా ప్రాంతంలో వరంగల్ లోను, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టరు శ్రీ వెంకటేశన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి శ్రీ కె. సూర్యనారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రేడియో

శుక్రవారం, జనవరి 22
శక 1892 మాఘ 2

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని (విజయవాడ నుంచి రిలే), 6—50 సూక్తిమాల, 7—00 తె.వా. 7—15 గాంధీమార్గము, 7—40 గానసుధ జి. ఎస్. బాలసుబ్రహ్మణ్యం, 8—30 వి. బి. నీలారాయ్: వీణ, మధ్యాహ్నము: 11.45 ఉన్నతర ప్రాథమిక పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 తరుణ మండలి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 లలిత సంగీతం, సాయంత్రము: 5—30 లలిత సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు 6—30 గ్రామస్థుల యోగాగోష్ఠి, 7—00 తె. వా., 7.15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 చిత్రశ్రీలు, 7—45 సమైక్య భారతి, 8—00 చిత్రసీమ, 8—30 కె. ఎస్. బేగ్, 9—15 భారత్ భారతి, 9—30 విజయవాడ వశె, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 గాంధీమార్గము, 7—40 సరసవినోదిని, 8—30 హైదరాబాద్ వశె, మధ్యాహ్నము: 11—45 ఉన్నతర ప్రాథమిక పాఠశాలలకు, 12—05 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 తరుణమండలి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., 2—01 వాద్యసంగీతం, సాయంత్రము: 5—30 హైదరాబాద్ వశె, 5.55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—15 భారత్ భారతి— ఫిరాఖ్ గోరఖ్‌పురీ ఉర్దూ కవిత—ఉదాహరణాత్మక ప్రసంగం దాశరధి, 9—30 కీచక వధ కథాకాలక్షేపం, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 వి. టి. రామస్వామి: నాదస్వరం, 8—00 రాగం, తానం, పల్లవి: ఎస్. రాజం, ఆర్. ఎస్. గోపాలకృష్ణన్: వయొలిన్, కోయంబత్తూర్ ఎన్. రామస్వామి: మృదంగం, 8—45 చిత్రగానం, 9—15 మెల్లిసై: 9—30 వి. టి. రామస్వామి: నాదస్వరం, 10—00 కె. ఆర్. సరస్వతి, మధ్యాహ్నము: 12—00 తేదియూర్ ఆర్. నారాయణసామి, వి. గోవిందస్వామి నాయకర్: వయొలిన్, మద్రాస్ ఎ కణ్ణన్: మృదంగం, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 6—30 వాద్యసంగీతం, 6—45 చిత్రగానమ్, 8—15 కె. ఆర్. సరస్వతి, 9.15 ఎన్. డి. రామనాథన్: గాత్రం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు – బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 భక్తి గీతం, 7—30 ఇన్నిసై, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఏ వశె, 1—50 తె. వా., 2—00 వాద్యసంగీతం, 2—10 మద్రాస్ ఏ వశె, 2—30 పాఠశాలలకు, సాయంత్రము: 6—05 మద్రాస్ ఏ వశె, 6—30 వాద్యసంగీతం, 7—00 తె. వా., 8—15 అంజలి, 8—30 వాద్య సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

చెర్వుమాధవరంలో విద్యుత్ సరఫరాకు శంకుస్థాపన

కేంద్రమంత్రి శ్రీ కె. యల్. రావుచే

మైలవరం, జనవరి 20: మైలవరం పంచాయతీ సమితిలోని చెర్వు మాధవరం గ్రామంలో ఇటీవల కేంద్ర జల, విద్యుత్ ఇరిగేషన్ శాఖల మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు విద్యుచ్ఛక్తికి శంకుస్థాపన చేశారు. శాసన సభ్యుడు శ్రీ సి. హెచ్. వెంకట్రావు, సమితి అధ్యక్షుడు శ్రీ కే. భాస్కరరావు వివిధ విషయాలపై సభలో మాట్లాడారు.

మంత్రి డాక్టర్ కె. ఎల్. రావు మాట్లాడుతూ ఈ విద్యుత్ సౌకర్యాన్ని ఈ ప్రాంతంలో వున్న ముస్సుంపాడు, గంగినేని, దుగ్గిరాలపాడు, గూడెం మాధవరం గ్రామాలకు కూడా మార్చి నెలలోపల కలుగచేయగలమని చెప్పారు. శ్రీ డి. మధుసూదనరావు మంత్రి శ్రీ రావుగారు చేసిన కృషిని శ్లాఘించారు. శ్రీ పి. శ్రీరాములు వందన సమర్పణ చేశారు.

శ్రీ బి. ఎస్. మూర్తి గెలుపుకై రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి

అమలాపురం, జనవరి 20: శ్రీ నెహ్రూ కేంద్ర సంఘంవారి ఆధ్వర్యాన, అమలాపురం, రాజోలు, కొత్తపేట తాలూకాలలోని సహకార సమితి వ్యవసాయ పరపతి సంఘాల ప్రతినిధుల సమావేశం అమలాపురం కోనసీమ సహకార సెంట్రల్ బ్యాంకులో జనవరి 11 న జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రుద్రరాజు రామలింగరాజు సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ స్టేట్‌మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి ప్రారంభోపన్యాసం చేశారు. తొలుత శ్రీ కడాలి పద్మాలు, శ్రీ ఎం. వి. సుబ్బారావు మంత్రులకు స్వాగతం చెప్పారు. శ్రీ అంబటి గంగిసెట్టి మాట్లాడుతూ పప్పుల పసూళ్లు నిలుపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పంచాయితీ రాజు శాఖ మంత్రి శ్రీ తోట రామస్వామి కూడా మాట్లాడారు.

రానున్న మధ్యంతర ఎన్నికలలో అమలాపురం లోక్‌సభ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేయుచున్న అధికార కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బి. ఎస్. మూర్తిని గెలిపించవలసిందని మంత్రులు శ్రీ రామలింగరాజు, శ్రీరామస్వామి సమావేశం వారికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర సహకార భూమి తనఖా బ్యాంకుకు డైరెక్టర్‌గా ఎన్నికయిన శ్రీ వాడ్రేవు జగ్గరాజుకు స్థానిక ఎల్. ఎం. బి. డైరెక్టర్లు జనవరి 12 న సన్మానం చేశారు. శ్రీ కాచి మంచి ప్రకాశం అధ్యక్షత వహించారు. శ్రీయుతులు డాక్టర్ మల్లాది గోపాలకృష్ణ శర్మ, వక్కలంక లక్ష్మీపతిరావు, డాక్టర్ మంధా సుబ్బారావు, సోమయాజుల రామమూర్తి, కాశిన వెంకటరత్నం మున్నగువారు శ్రీ జగ్గరాజు సేవలను కొనియాడారు. శ్రీ ఆర్. రామకృష్ణంరాజు వందన సమర్పణ చేశారు.

కొయ్యలగూడెం జూనియర్ కళాశాల విద్యార్థుల సమ్మె

కొయ్యలగూడెం, జనవరి 20: కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు డిసెంబరు 26 వ తేదీ నుండి అర్ధసంవత్సరం పరీక్షలకు హాజరుకాకుండా శాంతియుతంగా సమ్మెచేస్తున్నారు. హెచ్చుగా ఉన్న పాఠ్యప్రణాళికను తగ్గించాలని మోడల్ పేపర్లు హెచ్చుస్థాయిలో ఉన్నాయని, ఫిజిక్స్ కెమిస్ట్రీ, హిస్టరీ, సివిక్స్‌లకు విడివిడిగా లెక్చరర్లను నియమించాలని, యింకా అనేక కోర్కెలను తెలుపుతూ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రిన్సిపల్ శ్రీ టి. విశ్వనాథం జనవరి 18 వ తేదీవరకు కళాశాల మూసివేసినట్లు ప్రకటించారు. (మ. వి.)

భద్రాచలం, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం భద్రాచలం శాఖకు అధ్యక్షుడుగా శ్రీ టి. రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. (మ. వి.)

ఇటీవల గుడివాడలో జరిగిన జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న తమిళనాడు జట్టు



బాల్ బాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన ఆంధ్ర జట్టు

జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న మైసూరు స్త్రీల జట్టు

క్రీడాలోకం

అయిదవ క్రికెట్ టెస్టు నేడే

మెల్బోర్న్, జనవరి 20: ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మధ్య అయిదవ క్రికెట్ టెస్టు రేపిక్కడ ప్రారంభమగును.

ఇప్పటి వరకు జరిగిన నాల్గు టెస్టులలో ఒకటి వర్షంవల్ల రద్దు చేయబడింది. రెండు సమమయినవి. నాల్గవ దానిలో, ఇంగ్లండ్ 299 పరుగుల పెద్ద తేడాతో గెల్చింది. రద్దు చేయబడిన టెస్టు బదలా మరొకటి చేర్చబడింది. మొత్తం ఏడు టెస్టులన్న మాట. ఇంగ్లండ్ ఒక విజయం ముందంజలో వున్నందున, ఆస్ట్రేలియా గెలుపుకై ఒత్తిడి చేయవలసి వుంది. అయితే, ఇంగ్లండ్ ఫాస్టు బౌలర్లు, స్పిన్నర్లు అండర్‌వుడ్, ఇల్లింగ్‌వర్త్ ఆస్ట్రేలియన్ బాట్స్‌మన్‌కు పెద్ద అడ్డుగోడగా వున్నారు. వీరిని తట్టుకోటానికి ఆస్ట్రేలియన్ బాట్స్‌మన్ ముఖ్యంగా వాలర్సు, చాపెల్ సోదరులు ఎంతో తంటాలు పడవలసి వుందని స్పష్టం.

వినవస్తున్న వార్తలను బట్టి, ఇంగ్లండ్ జట్టు కూర్పులో కొంత యిబ్బందులు వున్నట్లు కన్పడుతోంది. ముఖ్య బాట్స్‌మన్‌లలో ఒకడైన ఫ్లెచర్ దెబ్బవల్ల వేసిన ప్లాస్టర్‌తో వున్నది. ఆల్‌రౌండర్ ఒలివియేరా టాన్సిల్స్ వల్ల జ్వరం వచ్చినదట. జాన్ఎడ్రిచ్ ఆడకల్గేదీ లేనిదీ యింకా నిర్ధారణ కాలేదు.

పై యిబ్బందుల వల్ల, ఇంగ్లండ్ తన యిష్ట వచ్చిన జట్టును ప్రవేశపెట్టలేక పోయినా, ఆస్ట్రేలియాతో సమఉజ్జీగానో తలపడకలదని తోస్తుంది. బౌలింగులో కల ఆధిక్యమే యిందుకు కారణమని చెప్పవచ్చు. పైగా, ఆస్ట్రేలియా జట్టులో చేసిన రెండు మార్పులపై స్వదేశీ రచయితలు తీవ్ర విమర్శలు కురిపించారు. ఇంగ్లండ్ ఫాస్టు బౌలరు స్నో యిప్పటికి 22 వికెట్లు తీసుకొన్నాడు. ఒక కొత్తరికార్డు చేసే అవకాశం కలదు. ఇంక 3 వికెట్లు తీసుకొన్న, టెస్టు రికార్డు సృష్టించకల అవకాశం కల ఆస్ట్రేలియన్ ఫాస్టు బౌలరు జి. మెకంజీ తన స్థానం కోల్పోయాడు. రెండు జట్టుల మధ్య అగుపడుతున్న తారతమ్యాలు యిట్టివే.

కొత్తగూడెంలో భారీఎత్తున బాల్ బాడ్మింటన్ పోటీలు

కొత్తగూడెం, జనవరి 20: 3వ వార్షిక లాల్‌బహద్దూర్ స్మారక బాల్‌బాడ్మింటన్ పోటీలు యిక్కడ ఫిబ్రవరి 12 నుండి 14 వరకు నిర్వహించబడునని కార్యదర్శి శ్రీ ఎస్. పాండురంగారావు తెలియ చేశారు. మద్రాసు, శంకర్‌నగర్, హైదరాబాద్, రాజమండ్రి జట్టులు పాల్గొనకలవట.

విజేతల, రన్నర్సుకు, మేటి ఆటగానికి బంగారు పతకములు యివ్వబడును.

ఇతర వార్తలు

రామవరప్పాడులో నిర్వహించబడిన పొత్తెం సీతారామయ్య మెమోరియల్ బాల్‌బాడ్మింటన్ టోర్నమెంటులో భాడిగ శేషగిరిరావు అండ్ సన్స్ రిక్రియేషన్ క్లబ్, విజయవాడ జట్టు గెలుపొందింది. జట్టులోని వారి పేర్లు: టి. మధుసూదనరావు, బి. ఆనందరావు ఎం.ఎ. ముకూల్, ఏ. సాంబశివరావు, యు.జె. మోహనరావు.

కృష్ణా జిల్లా సెకండరీ పాఠశాలల క్రీడోత్సవం చల్లపల్లి శ్రీమంతురాజా వారి హైస్కూలులో 24 నుండి జిల్లా పోటీలు ప్రారంభమగును. జోనల్ పోటీలు నేడు ప్రారంభమయినవి.

గిద్దలూరులో యంగ్‌మెన్స్ ఎస్సోసియేషన్ వారు నిర్వహించిన టెన్నిస్ టోర్నమెంటు (డబుల్సు)లో సూర్యనారాయణరావు, వై. సర్వేశ్వరరావు (నరసరావుపేట), ఎం. భాస్కరరెడ్డి, భుజంగరావు (గిద్దలూరు)ను ఫైనలులో 6—3, 6—0తో ఓడించారు.

తెనాలిలో ఆటలపోటీలు

తెనాలి, జనవరి 20: తెనాలి బ్యాంక్ ఎంప్లాయీస్ కో—ఆర్డినేషన్ యూనిట్ ఆధ్వర్యాన అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రజతోత్సవాలు ఫిబ్రవరి 7 న జరుగుతాయి. ఈ సందర్భంలో జనవరి 31 న పిల్లలకు చిత్రలేఖన, పోటీలు, పెద్దలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. వివరాలు శ్రీ హెచ్. ఆర్. లక్కరాజు, కార్యదర్శి, కేరాఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెనాలి నుంచి పొందవచ్చును.

ఒంగోలు జిల్లా మెడికల్ పంచాయతీరాజ్ సంఘ కార్యవర్గం

ఒంగోలు జిల్లా ప్రథమ పంచాయతీరాజ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్‌కు శ్రీయుతులు వి. సుబ్బారావు, (అధ్యక్షుడు), యం. రామకోటిరెడ్డి (ఉపాధ్యక్షుడు), తెళ్ల వెంకటేశ్వర్లు (కార్యదర్శి) శ్రీమతి యం. పుల్లమ్మ (సంయుక్త కార్యదర్శిని), మరి 10 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకొనబడ్డారు. శ్రీ వి.వి.రాఘవయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీయుతులు యస్. వెంకటేశ్వరరావు, యస్.వి. ఆర్.సాంబశివరావు జిల్లాసంఘ ఆవశ్యకతను వివరించారు.

శ్రీ కొనకళ్ల వెంకటరత్నం మృతి

(మన విలేఖరి)

ఏలూరు, జనవరి 20: సుప్రసిద్ధకవి కథకులు శ్రీ కొనకళ్ల వెంకటరత్నం జనవరి 9న భార్యను, యిద్దరు కుమార్తెలను, ఒక కుమారుని అశేష బంధు మిత్రులను విడచి దివంగతులైనారు. వీరు స్థానిక జిల్లా పోలీసు సూపరింటెండెంటు కార్యాలయమందు మేనేజరుగా పనిచేసి రిటైరు అయినారు.

పి. వి. జి. రాజుతో తెన్నేటి సమావేశం

విశాఖపట్టణం, జనవరి 20: శ్రీ తెన్నేటి విశ్వనాథం 18న సాయంత్రం ఇక్కడ శ్రీ పి. వి. జి. రాజును కలుసుకున్నారు.

వీరిరువురు కూడా విశాఖ నియోజక వర్గంనుంచి లోక్‌సభకు పోటీచేయ నిశ్చయించుకున్నారు.

ఈ సమావేశంలో, విశాఖ సమీపానగల అనకాపల్లి నియోజక వర్గంనుంచి పోటీచేయడం వాంఛనీయమని ఒకరి కొకరు సూచన చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ సూచనకు ఇరువురిలో ఎవరూ కూడా అంగీకరించలేదు.

శ్రీమద్ది సుదర్శనం ఎన్నికల ప్రచారం ప్రారంభం

నరసరావుపేట, జనవరి 20: పార్లమెంటుకు జరిగే మధ్యంతర ఎన్నికలలో నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నిర్ణయించబడిన శ్రీ మద్ది సుదర్శనం తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీ మద్దా ఆంజనేయులు స్వాగతం చెప్పారు.

నరసరావుపేట తాలూకా సహకార భూమి తనఖా బ్యాంకునకు ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ఎన్నికైన శ్రీయుతులు నంద్యాల కోటిరెడ్డి, కపిలవాయి రాజేంద్రప్రసాద్, కాసు వెంకట కృష్ణారెడ్డి యింకా యితర సభ్యుల సన్మానార్థం పట్టణ పౌరుల తరఫున జనవరి 10 న జరిపిన సభకు శ్రీ సుదర్శనం అధ్యక్షత వహించి, వచ్చే పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. (మ. వి.)













అగ్రికల్చరల్ అసిస్టెంట్ల రిట్‌కు హైకోర్టు అనుమతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌చే 1965 లో తయారు చేయబడి, ప్రభుత్వంచే ఆమోదించబడిన సీనియారిటీ జాబితాను సవాలుచేస్తూ తెలంగాణా ప్రాంతం అగ్రికల్చరల్ అసిస్టెంట్లు కొందరు దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను నేడు హైకోర్టు జస్టిస్ శ్రీ చైద్యా అనుమతించారు.

పబ్లిక్ సర్వీసు కమిషన్ 1963 లో ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల అగ్రికల్చరల్ అసిస్టెంట్ల జాబితాలు వేర్వేరుగా రెండు తయారు చేసింది. 1965 లో దీనికి భిన్నంగా ఒకే సమైక్య జాబితాను రూపొందించింది. దీనివల్ల 1963 జాబితాలో జూనియర్లుగా ఉన్నవారు సమైక్య జాబితాలో సీనియర్లుగా మారారు.

న్యాయమూర్తి ఈ సమైక్య జాబితాను త్రోసిపుచ్చి, 1963 జాబితాలలో ఇవ్వబడిన ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త సమైక్య జాబితాను తయారు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు.

హైదరాబాద్‌లో ప్రేలుడువల్ల ఒకని మృతి

హైదరాబాద్, జనవరి 20: 18న ఇక్కడ మంగల్‌హాట్ ప్రాంతంలో ఆయుధాల, మందుగుండు సామగ్రి కర్మాగారం సమీపంలో ప్రేలుడు సంభవించి ఒకరు మరణించారు. మరి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తుపాకిమందు బుల్లెట్లు, ఇతర ప్రేలుడు పదార్థాలు ఒక కారులోనుంచి దించుతుండగా ఈ ప్రేలుడు సంభవించినట్లు తెలుస్తున్నది.

ఫ్యాక్టరీ యజమాని శ్రీ మరూఫ్, జమియత్ — ఉల్—ఉలేమా నాయకుడు శ్రీ హుస్సేన్, మరి ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. గాయపడిన ఉద్యోగులలో ఒకరు ఆస్పత్రిలో మరణించారు. తక్కినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (యు.ఎన్.ఐ.)

ఒంగోలు సమీపంలో రెండు లారీలు ఢీకొని ఒకని మృతి

హైదరాబాద్, జనవరి 20: జనవరి 15 శుక్రవారంనాడు ఒంగోలు—గుంటూరు ట్రంక్‌రోడ్డుపీద, ఒంగోలు సమీపాన ఎదుర మళ్లవస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఫలితంగా ఒకరుమరణించారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

నిన్న ఇక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన వార్తనుబట్టి, రెండు లారీలలో ఒక లారీడ్రైవర్ వళ్లూపై తెలియకుండా లారీని తోలడని అందువల్ల ప్రమాదం సంభవించినదని తెలుస్తున్నది. ఆ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జీప్ ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులకుగాయాలు

హైదరాబాద్, జనవరి 20: నల్గొండ జిల్లా భోనగిరి సమీపాన గల తుమ్మల్‌గూడా వద్ద గత గురువారంనాడు సంభవించిన ఒక జీప్ ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు (ఒక ఇన్‌స్పెక్టర్, ఒకసబ్—ఇన్‌స్పెక్టర్) మరి ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. రామన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖనటుడు శ్రీ వి. నాగలింగం మృతి

కడప, జనవరి 20: ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ వి. నాగలింగం (60) జనవరి 8 వ తేదీన యిక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తపుపోటువల్ల మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ నాగలింగం అయిదు దశాబ్దాలుగా అనేక పౌరాణిక, సాంఘిక నాటకాలలో వేషాలు ధరిస్తూ నాటక రంగానికి అమూల్యమైన సేవచేశారు. కీ. శే. పి. సూరిబాబుతో కలసి వీరు 'తారాశశాంకం'లో జంబుకేశ్వరుని పాత్రను 'విప్రనారాయణ'లో శ్రీనివాసుని పాత్రను అతి ప్రతిభావంతంగా నటించారు.

తిరుపతిలో త్వరలో యోగాశ్రమం స్థాపన

భద్రాచలం, జనవరి 20: త్వరలో న్యూఢిల్లీ, తిరుపతిలలో యోగాశ్రమాలు నెలకొల్పబడగలవని, ఈ ఆశ్రమాలకు ప్రపంచ యోగా యూనివర్సిటీ నిధుల నుండి, భారత ప్రభుత్వం నుండి నిధులు చేకూరగలవని మహా యోగిని శ్రీమతి ఎస్. ఆర్. వై. రాజ్యలక్ష్మీదేవి బహద్దూర్ వెల్లడించారు. శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి గత నెల నాల్గవ వారంలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ దేశాల యోగుల సమ్మేళనంలో పాల్గొని వచ్చారు. (మ. వి.)

14వ రోజున గ్రామసేవికల రిలే నిరాహార దీక్ష

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్ర విలేజి లెవెల్ వర్కర్లు, గ్రామసేవికల రిలే నిరాహార దీక్ష ప్రారంభించి 19కి 14 వ రోజు.

శ్రీ పి. శ్రీనివాసరావు, శ్రీ యాదగిరి ప్రభృతులు రిలేదీక్షలో చేరారు.

ఉబ్బసంకు మూలిక

రాజస్థాన్‌లో సుప్రసిద్ధ రాజకీయ, సాంఘిక నాయకుడు కీ.శే. శ్రీ శంభునాథ్ మనుమడు శ్రీ కేశవమోహన్‌లాల్ ఉబ్బసం తగ్గించే మూలికను పేదవారికి పంచిపెడుతున్నారు. ఈ మూలిక శ్రీ శంభునాథ్‌కు ఒక సన్యాసి యివ్వగా ఆయన 40 సంవత్సరాలనుంచి ఉచితంగా పంచిపెట్టుతున్నారు. ఆయన నిస్వార్థ సేవకు గవర్నమెంటు పెన్షన్ యివ్వడమైనది.

ఆయన ఈ పని తన మనుమడికి అప్పచెప్పి తాను సన్యాసి అయినాడు. ప్రస్తుతం ఆయన మనుమడు ఈ పని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ఉదారమైన ఉద్యమానికి ధన సహాయం చేయవలసిందిగా ఆయన ధనవంతులను కోరుతున్నాడు. ఉబ్బసంతో బాధపడుతున్న అనేకమంది, మొండివ్యాధులు కలవారున్నూ, ఈ మూలికను మూడు మోతాదులుతీసుకున్నంతనే ఉబ్బసంనుంచి విముక్తులైనారు. ఉబ్బసవ్యాధిపీడితులు మూలిక నిమిత్తం దిగువ అడ్రెసుకు యింగ్లీషులో మాత్రమే వ్రాయవలెను.

SRI KESHAV MOHAN LAL
5, Haralaldas Lane,
JORABAGAN PARK, WEST
CALCUTTA-6 (INDIA).

ప్రశంసించినది

బాబా శ్రీ శంభునాథ్ సేవా కేంద్ర వెస్టుబెంగాల్ సొసైటీ రిజిస్ట్రేషన్ ఆక్టు 1961 క్రింద, ఉబ్బసవ్యాధి పీడితుల ప్రయోజనం కోసం రోగులు, డాక్టర్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు వగైరాల విరాళములతో రిజిస్టరైనది.





Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-4

ఆంధ్రప్రభ

808792

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 21 విజయవాడ 22-1-1971 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు

సినిమాలలో కెనెడీ సతి

మాడ్రిడ్, జనవరి 21: అమెరికా మాజీ అధ్యక్షుడు స్వర్గీయ జాన్. ఎఫ్. కెన్నెడీ భార్య శ్రీమతి జాక్విలిన్ ఒనాసిస్, రెండు అంతర్జాతీయ చలన చిత్రాలలో ప్రధాన పాత్రలు పటించడానికి అంగీకరించారు.

అయితే ఈ చిత్రాలు రెండూ కూడా 'సెక్స్' ప్రధానమైనవి కావని తెలుస్తున్నది. 'సెక్స్' ప్రదర్శించే ఏ సన్నివేశం లోను తాను పటించనని శ్రీమతి జాక్విలిన్ స్పష్టీకరించారట!

ఈ రెండు చిత్రాలు స్పెయిన్‌లోనే నిర్మిస్తారు. వీటికి సంబంధించిన ఇతర వివరాలు తెలియలేదు.

ఒరిస్సా శాసనసభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫార్సు

లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలకై రాష్ట్రపతికి సూచన

డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ క్రొత్తకాంగ్రెస్‌లో చేరడంతో రాష్ట్రరాజకీయాలలో కొత్త మలుపు

న్యూఢిల్లీ, జనవరి 21: ఒరిస్సా శాసనసభను రద్దు చేయవలసిందిగా కేంద్ర మంత్రివర్గం నేడు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. లోక్‌సభతోపాటు రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిపించవలసిందిగా కూడా కేంద్రం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఎన్నికల పర్యటనలో ఉన్న ప్రధాని సలహాపై మంత్రివర్గం నేటి సాయంత్రం సమావేశమై ఒరిస్సా అసెంబ్లీని రద్దుచేయవలసిందిగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్.ఎస్. అన్సారీ చేసిన సిఫార్సులను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది.

మంత్రివర్గ సమావేశానికి ఆర్థికమంత్రి శ్రీ వై. బి. చవన్ అధ్యక్షత వహించారు.

ఒరిస్సాలో లోక్‌సభ ఎన్నికలు మార్చి ఐదవ తేదీన జరుగవలసి ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో నలుగురు మంత్రులు మాత్రమే ఉండడంవల్ల వారు నలుగురు ఈ అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. శ్రీ చవన్‌తో పాటు, శ్రీ కె. కె. షా, శ్రీ జి. ఎల్. నందా, శ్రీ డి. సంజీవయ్య — ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అరగంటలోగానే ముగిసింది.

శ్రీ సింగ్‌దేవ్ మంత్రివర్గం స్థానే ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని గవర్నర్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో కేంద్రమంత్రివర్గం ఏకీభవించింది.

ఒరిస్సా శాసనసభను రద్దుచేసి, లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిపించవలసిందిగా రాష్ట్రపతి త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తారు.

ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధాన కమిషనర్ ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారు.

డాక్టర్ మహతాబ్ కొత్త కాంగ్రెస్‌లో చేరిక

భువనేశ్వర్, జనవరి 21: ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ తాను కొత్త కాంగ్రెస్‌లో చేరినట్లు నేడిక్కడ ప్రకటించారు.

విలేఖరులతో మాట్లాడుతూ, జన కాంగ్రెస్, క్రొత్త కాంగ్రెస్‌లో విలీనంకావాలని వందలాది జనకాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కొంత కాలంగా ఆందోళనచేస్తున్నారని, అయితే లోక్‌సభకు పోటీచేసే క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించడంలో జనకాంగ్రెస్‌తో సంప్రతించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారనీ చెప్పారు.

"నేను ఈ విషయంపై ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధితో చర్చించాను. అభ్యర్థులను నిర్ణయించే సందర్భంలో క్రొత్త కాంగ్రెస్‌లో స్వచ్ఛందంగా వచ్చికలిసిన ఇతర పక్షాలతో క్రొత్త కాంగ్రెస్ తప్పక సంప్రతిస్తుందని శ్రీమతిగాంధి హామీ ఇచ్చారు" అని డాక్టర్ మెహతాబ్ చెప్పారు.

లోక్‌సభతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు

శ్రీ సేన్‌వర్మ సూచన

న్యూఢిల్లీ, జనవరి 21: లోక్‌సభకు ఎన్నికలతో పాటుగా ఒరిస్సా శాసనసభకు కూడా ఎన్నికలు జరుపవచ్చునని ఎన్నికల చీఫ్ కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ నేటి రాత్రి ఇక్కడ తెలిపారు.

ఒరిస్సా అసెంబ్లీకి లోక్‌సభతోపాటు మార్చి 5 వ ఎన్నికలు నిర్వహించ గలనని ఆయన తెలిపారు.

శ్రీ సేన్‌వర్మ పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనానంతరం నేడిక్కడకు తిరిగి వచ్చారు. ఒరిస్సా అసెంబ్లీకి ఎన్నికలు జరపడం అంత కష్టం కాదని ఆయన అన్నారు.

విశాఖఉక్కు ఫ్యాక్టరీ శంకు స్థాపన సందర్భంగా నిర్మించిన స్థూపాన్ని ప్రధాని ఇందిరాగాంధి 20వ తేదీన ఆవిష్కరించినప్పటి చిత్రం. బహిరంగసభలో అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిచిత్రంలో చూడవచ్చు.

రాష్ట్రంలో పట్టణ ఆస్తుల పరిమితి సమస్య పరిశీలనకు నిపుణుల కమిటీ

ఆరునెలలలోగా నివేదికసమర్పించాలని ఆదేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 21: పట్టణ ఆస్తులపై పరిమితి విధింపు సమస్యను పరిశీలించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నేడొక నిపుణుల కమిటీని నియమించింది. ఆరునెలలలోగా ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించవలసిఉంది. శ్రీ జి. వి. చౌదరి కమిటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

పట్టణ ఆస్తుల పరిమితి విధింపునకుగల అవకాశాలు, సాధక బాధకాలు గురించి ఈ కమిటీ అన్ని సమస్యలను సావకాశంగా పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిమితి విధింపు దానికి వీలుగా పట్టణ ఆస్తి అనగా ఏమిటో నిర్వచించడమే కాక, వివిధ రకాల యజమానుల విషయంలో ఏయే పద్ధతులలో పరిమితి విధించాలన్నది కూడా కమిటీ పరిశీలిస్తుంది.

శ్రీ జి. వి. చౌదరి కాక ఈ క్రిందివారు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు: శ్రీ టి. ఎస్. మూర్తి (ఎమ్. ఎల్. ఎ.) ఎమ్. ఎమ్. హషీమ్, ఎ.గురువారెడ్డి, (తిరుపతి మున్సిపల్ కౌన్సిల్), శ్రీ భట్టం శ్రీరామమూర్తి, శ్రీ పి. సీతాపతి.

పట్టణ ఆస్తి పరిమితి విధించే సమయంలో అవిభక్త హిందూ కుటుంబాలు, కంపెనీలు, సహకార సంస్థలు—మొదలైన వాటిని గుర్తులో ఉంచుకొనవలసి ఉన్నది.

వీటివిషయంలో ఆస్తి పరిమితి ఒకేవిధంగా ఉండడం అసాధ్యం.

ఆస్తి పరిమితి విధించిన తరువాత నష్ట పరిహార పద్ధతిని కూడా కమిటీ పరిశీలిస్తుంది. పరిమితికి మించిన ఆస్తిని స్వాధీనపరచుకునే సమస్యను, ఆస్తి పరిమితినుండి మినహాయించవలసిన సంస్థలను కూడా కమిటీ పరిశీలిస్తుంది.

హైదరాబాద్‌లో కమిటీ కార్యాలయం నెలకొల్పుతారు. అయితే, రాష్ట్రమంతటా కమిటీ సభ్యులు పర్యటన సాగిస్తారు. రెవిన్యూ బోర్డు సభ్యులు, జిల్లాకలెక్టర్లు కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందజేస్తారు.

హైదరాబాదు, జనవరి 21: నెల్లూరు జిల్లానుండి మద్రాసుకు 300 బస్తాల బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లారీలను నిఘాశాఖ అధికారులు నిన్న ఉదయం భీమునివారిపాలెం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.

ఒరిస్సా జన కాంగ్రెస్‌లో చీలిక

భువనేశ్వర్, జనవరి 21: ఒరిస్సా జన కాంగ్రెస్‌కు చెందిన కొందరు శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు కొత్త కాంగ్రెసులో చేరడానికి నిర్ణయించినట్లు నేడు ప్రధాన మంత్రికి అధికార పూర్వకంగా తెలియ చేయడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. అధికార కాంగ్రెస్‌లో చేరడానికి ఎందరు నిర్ణయించినదీ స్పష్టంగా తెలియదు.

జనకాంగ్రెస్ నాయకులు హరేకృష్ణ మెహతాబ్ జనాపలి పట్నాయక్, సంతాను కుమార్‌దాసు, గతరాత్రి రాజభవన్‌లో ప్రధానిని కలుసుకొని మాట్లాడారు.

ఆంధ్రలో 14 స్థానాలకు పాతకాంగ్రెస్ పోటీ

ఫ్రంట్ సంయుక్త సమావేశంలో నిర్ణయం: 8 సీట్లు స్వతంత్రపార్టీకి కేటాయింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 21: పాత కాంగ్రెస్ నాయకత్వంలోగల ప్రజాస్వామ్య పక్షాల జాతీయ ఫ్రంట్ రానున్న మధ్యంతర ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం 41 నియోజక వర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నది.

పాత కాంగ్రెస్, స్వతంత్ర, జనసంఘ, ఎస్. ఎస్. పి. రాష్ట్ర విభాగాల ప్రతినిధులు నేడిక్కడ సమావేశమై ఆంధ్ర ప్రాంతంలోని మొత్తం 27 స్థానాలలో 25 స్థానాల నుంచి ఫ్రంట్‌లోని నాలుగు పార్టీలలో ఏపార్టీ పోటీ చేయవలసిందీ నిర్ణయించారు. మిగిలిన రెండు నియోజకవర్గాలపై నిర్ణయం తరువాత తీసుకుంటారు.

తెలంగాణా ప్రాంతంలోని 14 స్థానాలలోను నేడు జరిగిన సమావేశం ఏడు స్థానాలపై నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన ఏడు నియోజక వర్గాలనుంచి పోటీ చేయవలసిన అభ్యర్థులపై హైదరాబాద్‌లో ఈనెల 23 వ తేదీన జరిగే నాలుగు పార్టీల సంయుక్త సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని ఫ్రంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

బొబ్బిలి, విశాఖపట్నం నియోజక వర్గాలలో ఫ్రంట్ ఇండిపెండెంట్ అభ్యర్థులను బలపరుస్తుంది.

నేటి రాత్రి ఇక్కడ విడుదల అయిన జాబితా ప్రకారం పాత కాంగ్రెస్ 14 నియోజకవర్గాలనుంచి, స్వతంత్రపార్టీ ఎనిమిది నియోజకవర్గాలనుంచి, జనసంఘ ఐదు నియోజకవర్గాలనుంచి, ఎస్. ఎస్. పి. మూడు సీట్లకు పోటీ చేస్తాయి.

హిందూపూర్, అనంతపురం నియోజక వర్గాల నుంచి పోటీ చేయవలసిన అభ్యర్థులను నిర్ణయించే అధికారాన్ని ఫ్రంట్ పాతకాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డికి అప్పగించింది.

స్వతంత్ర నాయకుడు శ్రీ ఎన్. జి. రంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, ఆయన భార్య శ్రీమతి భారతీదేవి రంగా ఒంగోలు నుంచి పోటీ చేస్తారు.

ఆంధ్ర ప్రాంతంలోని ఏలూరు, భద్రాచలం నియోజక వర్గాల నుంచి పోటీ చేయవలసిన పార్టీలపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఆంధ్ర ప్రాంతం నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితా:

శ్రీకాకుళం నియోజకవర్గం: ప్రొఫెసర్ ఎన్. జి. రంగా (స్వతంత్ర), పార్వతీపురం: శ్రీ వి. నరసింహదొర (స్వతంత్ర), బొబ్బిలి, విశాఖపట్నం: ఫ్రంట్ మద్దతుతో పోటీచేసే ఇండిపెండెంట్ అభ్యర్థులు, అనకాపల్లి: శ్రీ వి. వి. రమణ (స్వతంత్ర), కాకినాడ: డాక్టర్ పి. వి. ఎన్. రాజు (జనసంఘ), రాజమండ్రి: డాక్టర్ డి. ఎస్. రాజు (పాత కాంగ్రెస్), అమలాపురం: పాత కాంగ్రెస్, నరసాపురం: పాత కాంగ్రెస్, గుడివాడ: శ్రీ హెచ్. ఆర్. శాయోజీరావు (స్వతంత్ర), మచిలీపట్నం: శ్రీ ఎమ్. వెంకటస్వామి (స్వతంత్ర), ఒంగోలు: శ్రీమతి భారతీదేవి రంగా (స్వతంత్ర), కావలి: శ్రీ ఆర్. దశరథ రామిరెడ్డి (పాతకాంగ్రెస్), తిరుపతి: శ్రీ సి. దాస్ (పాత కాంగ్రెస్), చిత్తూరు: శ్రీ ఎన్. పి. సి. నాయుడు (పాతకాంగ్రెస్), రాజంపేట: శ్రీమతి యశోదారెడ్డి (పాత కాంగ్రెస్), కడప: శ్రీ వి. రామిరెడ్డి (పాత కాంగ్రెస్), హిందూపూర్: అనంతపురం: పాతకాంగ్రెస్ (అభ్యర్థులను శ్రీ ఎన్. సంజీవ రెడ్డి నిర్ణయిస్తారు) కర్నూలు: శ్రీ జి.

(మిగతా 3వ పేజీలో)

డి.ఎం.కె., కొత్తకాంగ్రెస్ పార్టీల చర్చలు విఫలం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మద్రాసు, జనవరి 21: కొత్తకాంగ్రెస్ డి. ఎం. కె. పార్టీలమధ్య ఎన్నికల సర్దుబాటు గురించి జరుగుతున్న సంప్రదింపులలో నేడు హఠాత్తుగా ప్రతిష్టంభన ఏర్పడింది.

ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధితో జరుగుతున్న చర్చలనుండి తమిళనాడుకొత్తకాంగ్రెస్ నాయకులైన శ్రీ స్వామినాథన్, శ్రీ సి.సుబ్రహ్మణ్యం, శ్రీ భక్తవత్సలం నేడు విచ్ఛిన్నం చేసారు. నేటి సమావేశం పది నిముషాలు మాత్రమే జరిగింది.

ఏ సమస్యపై ఈ చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిందని ప్రశ్నించగా "అన్ని సమస్యలపై" ఏర్పడిందని శ్రీ స్వామినాథన్ చెప్పారు.

ఇకముందు డి. ఎం. కె. నాయకులతో తాము సంప్రదింపులు జరిపే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.

డి. ఎం. కె.తో ఎన్నికల సర్దుబాట్లకై జరిగిన చర్చలు విఫలం కావటం వలన ఉత్పన్నం కాగల రాజకీయ పరిణామాలను గురించి చర్చించటానికై శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర కొత్త కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంజరుగుతుంది.

170 స్థానాలకు డి. ఎం. కె. పోటీ

సీట్ల సర్దుబాట్లపై వివిధ పక్షాల ఒప్పందం

మద్రాసు, జనవరి 21: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ద్రవిడ మున్నేట్ర కజగం 170 స్థానాలకు పోటీ చేయగలదని డి. ఎం. కె. పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎం. కరుణానిధి నేడు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల పంపిణీని డి. ఎం. కె. నాయకత్వాన గల 7 పార్టీల ప్రగతిశీల ఫ్రంట్‌లో భాగస్వామ్య పక్షాలన్నీ (కొత్త కాంగ్రెస్ తప్ప) ఖరారు చేసినవని ఆయన చెప్పారు. సీట్ల సర్దుబాట్లపై ఇతర మిత్ర పక్షాలయిన భారత కమ్యూనిస్టు పార్టీ (మితవాద), ఫార్వర్డ్ బ్లాక్, ప్రజాసోషలిస్టుపార్టీ, ముస్లింలీగ్, తమిళ అరసు కజగం లతో చర్చలు ముగిసినాయని ఆయన చెప్పారు.

ఈ ఒప్పందం క్రింద సీట్ల పంపిణీ ఈ క్రిందివిధంగా వుంది — మితవాదకమ్యూనిస్టు— 4 పార్లమెంటరీ, 10 అసెంబ్లీ సీట్లు, ఫార్వర్డ్‌బ్లాక్— 1 పార్లమెంటరీ, 8 అసెంబ్లీసీట్లు, ముస్లిం లీగ్— 1 పార్లమెంటరీ, 8 అసెంబ్లీ సీట్లు, తమిళ అరసు కజగం— 2 అసెంబ్లీ సీట్లు, పి. ఎస్. పి. నాలుగు అసెంబ్లీ సీట్లు.

లోక్‌సభకు డి. ఎం. కె. 25 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేస్తున్నది. జనవరి 24 న జరిగే పార్టీ సమావేశంలో డి. ఎం. కె. అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.

హైదరాబాద్‌లో బ్యాంకు దోపిడీ యత్నం విఫలం

ఒకని అరెస్టు

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్, సుల్తాన్‌బజార్‌లో ఆంధ్ర బ్యాంకు (హెడ్ ఆఫీసు) నుండి లక్ష రూపాయలను దోపిడీ చేయడానికి దొంగలు చేసిన ప్రయత్నాన్ని మామూలు దుస్తులలో వున్న పోలీసులు అప్రమత్తతతో మెలగి విఫలం చేసిన ఉదంతం ఒకటి తెలియవచ్చింది.

నేడు ముగ్గురు వ్యక్తులతో వెంకట్రామన్ అనే అతను బ్యాంకులోకి ప్రవేశించాడు. మిగిలిన ముగ్గురు బ్యాంక్ క్యాషియర్‌తో సంభాషణకు దిగగా, వెంకట్రామన్ నెమ్మదిగా కౌంటర్‌ను చేరుకున్నాడు. కౌంటర్‌లో రు. లక్ష విలువగల కరెన్సీ నోట్లను వెంకట్రామన్ అపహరిస్తున్న సమయంలో బ్యాంకులో డ్యూటీలో వున్న కానిస్టేబుల్ అది గమనించి వెంటనే వెళ్లి దొంగను పట్టుకున్నాడు. అయితే, మిగిలిన ముగ్గురు దొంగలు పారిపోయారు. వెంకట్రామన్ బెంగుళూరు నుండి వచ్చాడు పోలీసులు వెంకట్రామన్‌ను కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు. జనవరి 19 న వైశ్య బ్యాంకునుండి రు. 890 లు అపహరించిన ముఠాతో ఇతనికి సంబంధం కలదని పోలీసులు అంటున్నారు.

అమెరికన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

వాషింగ్టన్, జనవరి 21: ప్రెసిడెంట్ నిక్సన్ రేపు అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభలకు ఇచ్చే సందేశంలో, తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు ప్రతిపాదిస్తారని అధికారవర్గాలవారు నేడిక్కడ చెప్పారు.

అధికారవర్గాలవారు మార్పులు జరుగుతాయని వూహిస్తున్న కొన్ని శాఖలు ఇవి.

మొదటిది పట్టణ అభివృద్ధి విషయాల శాఖ ప్రస్తుతం మంత్రివర్గ శాఖలలో సంబంధం లేకుండా ఉన్న ఆర్థిక అవకాశాల సంస్థ సమాజ వికాసశాఖగా కొత్తగా అవతరిస్తుంది.

వాణిజ్య, కార్మిక శాఖలను రెండింటినీ కలిపి ఆర్థికాభివృద్ధి విషయాల శాఖ ఏర్పాటు చేస్తారు.

ప్రస్తుతం ఉన్న వైద్య విద్య, సంక్షేమం తదితర శాఖలను విలీనంచేసి మానవశక్తి వనరుల విషయాల శాఖ అనే పేరుతో మరొక కొత్త శాఖను ఏర్పాటు చేస్తారు.

సన్నకారు రైతుల అభివృద్ధికి రు. 1.5 కోట్లతో సంస్థ ఏర్పాటు

శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి శ్రీబ్రహ్మానందరెడ్డి ప్రారంభం

శ్రీకాకుళం, జనవరి 21: సన్నకారు రైతుల అభివృద్ధికి తోడ్పడి, ఉత్పత్తిని పెంపొందించే రు 1.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభించే సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నిన్న యిక్కడ ప్రారంభోత్సవం జరిపారు.

సన్నకారు రైతులు ఈ సంస్థ ద్వారా ధనసహాయాన్ని పొంది, అభివృద్ధి చెందవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయాన్ని స్వీకరించి భూగర్భ జలాలను వినియోగించుకుంటూ అధికోత్పత్తిని సాధించవలసిందిగా ఆయన కోరారు.

దాదాపు 23 లక్షల ఎకరాల బంజర్లు భూవసతిలేని పేదలకు పంపిణీ చేసినట్లు ఆయన తెలియ చేశారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం సభకు అధ్యక్షత వహిస్తూ, సన్నకారు రైతుల అభివృద్ధి పథకం అమలు జరపడానికి ఎన్నుకోబడిన రాష్ట్రంలోని మూడు జిల్లాలలో శ్రీకాకుళం జిల్లా ఒకటని, శ్రీకాకుళం జిల్లాలో రెండవ పాల శీతల గిడ్డంగి ఏర్పాటు చేయబడుతున్నట్లు, చౌకధరలకు వినియోగదారులకు పాలు సరఫరా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఈ పథకం ప్రయోజనాలను పొందవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం రు 2.4 లక్షలు సబ్సిడీ మంజూరు చేసిందని కూడా అన్నారు. జిల్లా కలెక్టరు శ్రీ బి.ఎన్. యుగంధర్ ఈ పథకాన్నిగురించి వివరించారు. పాల కమిషనర్ శ్రీ సూర్యప్రకాశరావు కూడా ప్రసంగించారు. శ్రీ ప్రసాదరావు వందన సమర్పణ చేశారు. (మ.వి)

మద్రాసు మెరీనా వద్ద బస్సు ప్రమాదం

మద్రాసు, జనవరి 21: ప్రభుత్వ రవాణా బస్సు ఒకటి 20న మధ్యాహ్నం మెరీనా వద్ద మరొక వాహనాన్ని దాటిపోవడానికి ప్రయత్నించినప్పుడు రెండు సైకిళ్లను గుద్దుకున్న ఫలితంగా ఆ సైకిళ్లపై వెళ్తున్నవారు అక్కడికక్కడే మరణించారు. ఆతర్వాత ఆబస్సు పేవ్‌మెంట్ పైకి ఎక్కిన ఫలితంగా ఇద్దరు స్త్రీలు ఆబస్సు క్రిందపడి మరణించారు. మరొక బాలికకు గాయాలు తగిలాయి.

నేడే కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

హైదరాబాద్, జనవరి 21: లోక్‌సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుండి కొత్త కాంగ్రెసు అభ్యర్థుల తుది జాబితాను రేపు మధ్యాహ్నం ప్రకటిస్తావని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు చెప్పారు.

విశాఖపట్నం నియోజకవర్గంలో శ్రీ తెన్నేటి విశ్వనాథంను కొత్త కాంగ్రెస్ సమర్థించగలదని, ఈ విషయంలో తమ పార్టీ వైఖరిలో మార్పు లేదని, ముఖ్యమంత్రి నేడు విశాఖపట్నంనుండి తిరిగి వచ్చిన అనంతరం పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ చెప్పారు.

నిన్న విశాఖపట్నంలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధితో సంప్రదించిన అనంతరం రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను నేడే ప్రకటించవలసి ఉన్నది. కాని నేడు "మంచిరోజు" కానందున ఈ అభ్యర్థుల జాబితాను శుక్రవారం నాడు మధ్యాహ్నం 12—1 గంటలకు ప్రకటిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 41 లోక్‌సభ నియోజకవర్గాలలో 37 స్థానాలలో కొత్త కాంగ్రెస్ పోటీ చేయగలదని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్నది.

తెలంగాణా ప్రజాసమితి కూడా తన అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటిస్తుంది.

ప్రజాసమితి అభ్యర్థుల జాబితా నేడే ప్రకటన

హైదరాబాద్, జనవరి 21: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలకు తెలంగాణా ప్రాంతంలోని 14 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఎన్నిక చేసిన తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తారు.

పార్వతీపురం నియోజక వర్గానికి మితవాదుల పోటీ

హైదరాబాద్, జనవరి 21: పార్వతీపురం లోక్‌సభ రిజర్వుడు స్థానానికి మితవాద కమ్యూనిస్టు అభ్యర్థిగా శ్రీ ఎస్. లక్ష్మీనారాయణను నిర్ణయించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.

పనామా సిగరెట్లు



సాధారణనామ సంవత్సర పుష్య బహుళ దశమి

1971 జనవరి 22, శుక్రవారం
దశమి ఉ. 9-27 వరకు
అనూరాధ రా. 1—48 ను
శేష వర్జ్యం ఉ. 6-40 ను

సాధకుడు భయానికి తావీయరాదు

ఎట్టి భయంకర స్వప్నములు వచ్చినా కూడ భయపడకుండా వుండడం అవసరం. యోగసాధనలో, భయమునేదానికి ఎంత మాత్రమూ తావీయరాదు. ఈ భయమును తొలగించుకొనలేనివారు ఈ సాధన జోలికే పోకుండా వుండడం మంచిది.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 22, శుక్రవారం

సుప్రీమ్‌కోర్టు సముచిత నిర్ణయం

ఎన్నికల కమిషనరు శ్రీ సేన్ వర్మ ఆవుదూడకు కట్టిన కోడెద్దులగుర్తు కొత్త కాంగ్రెసుకే చెందుతుందని ఇచ్చిన తీర్పు అమలు జరగరాదని సుప్రీమ్‌కోర్టు నిర్ణయించడంతో ఒక వికృత పరిస్థితి తొలగిపోయింది. ఏడాదిపాటు విచారణజరిపి శ్రీ సేన్ వర్మ దాదాపు 450 పేజీల తీర్పు వ్రాసి కోడెద్దులగుర్తు కొత్తకాంగ్రెసుకే చెందాలనీ, ఆ కాంగ్రెసే భారత జాతీయ కాంగ్రెస్ పేరు కలిగివుండా లని నిర్ణయించి ఒక అసాధారణ పరిస్థితిని కల్పించారు. శ్రీ సేన్ వర్మ నిర్ణయం ఒక న్యాయసాన తీర్పుగా లేదు; ఒక రాజకీయ ప్రకటనగా మాత్రమే వుంది. ఎన్నికల కమీషనర్‌కు సంబంధంలేని అనేక విషయాలను శ్రీ సేన్‌వర్మ తన తీర్పులో ప్రస్తావించారు.

ఎన్నికల గుర్తుకు సంబంధించిన సమస్య కాంగ్రెసు విషయంలోనే ఉత్పన్నం కాలేదు. భారత కమ్యూనిస్టుపార్టీ రెండుగా చీలిపోయిన సందర్భంలోనూ ఇలాంటి చిక్కే ఏర్పడింది. అది ఎలాగో పరిష్కారమైపోయింది. అయితే, కాంగ్రెసు ఎన్నికల గుర్తుకు సంబంధించిన వివాదం అంత సులభంగా పరిష్కారం కాలేదు. రెండువర్గాల వారూ తమదే భారత జాతీయ కాంగ్రెసు అని వాదించడంవలన తామే భారత జాతీయ కాంగ్రెసుకు నిజమైన వారసులమని చెప్పుకోవడంవలన పేచీ దగ్గర్నుంచి అన్నీ వివాదాంశములే అయినవి. ఏది నిజమైన కాంగ్రెసు? భారత జాతీయ కాంగ్రెసుకు ఎవరు వారసులు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఎన్నికల కమిషనర్ అనేక ముఖ్య విషయాలను పరిశీలించలేదు. నాయకత్వంకోరకు జరిగిన ''కుర్చీ''లకు సాగిన ''పోరాటా'' న్ని మాత్రమే విచారించి తీర్పు ఇచ్చారు. అందువల్లనే శ్రీ సేన్ వర్మ తీర్పు న్యాయస్థానంలో ప్రాథమిక పరిశీలనకు నిలవలేదు.

ముందునుంచీ వున్న చెవుల కంటే తరువాత వచ్చిన కొమ్ములు వాడిగా వుండవచ్చును. కాని స్వభావ నిర్ణయానికి కొమ్ముల వాడిని మాత్రమే పరిశీలించితే ప్రయోజనం వుండదు. రెండు కాంగ్రెసు పక్షాలూ ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు అలవాటైన ఆవుదూడకు కట్టిన కోడెద్దుల గుర్తు ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నించడం సహజం. ఓటర్లలో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులుగా వున్నందున ఎన్నికల చిహ్నానికి ఎక్కువ ప్రాముఖ్యం వుంటుంది. అందువల్లనే ఎన్నికల కమిషనర్ ఎన్నికల గుర్తును, పార్టీపేరును కొత్తకాంగ్రెసుకు కేటాయించడంలో మరికొంత జాగ్రత్త వహవలసి వుండెను.

సుప్రీమ్‌కోర్టు మధ్యంతర ఎన్నికలలో ఆవుదూడకు కట్టిన కోడెద్దులగుర్తు ఏ పార్టీకి ఉండరాదనీ, ఎన్నికల కమీషనర్ నిర్ణయంపై పాత కాంగ్రెసు దాఖలుచేసిన అపీలు పరిష్కారమయ్యేవరకూ ఈ గుర్తును పాత కాంగ్రెసుకుగాని, కొత్త కాంగ్రెసుకుగాని కేటాయించరాదని ఇచ్చిన తీర్పునే ఎన్నికల కమిషనర్ కూడా ఇచ్చి వుండవచ్చును. ఒక పార్టీలోని రెండువర్గాల మధ్య తగాదా ఏర్పడినప్పుడు ఏదో ఒక పక్షాన్ని ఎన్నికల కమిషనర్ అభిమానించినట్లు కన్పించడం వాంఛనీయం కాదు. వేరే ఎన్నికల గుర్తులను కేటాయించడంవల్ల ఎవరికీ నష్టం కలగదు.

మధ్యంతర ఎన్నికలు పూర్తి అయ్యేలోగా సుప్రీంకోర్టు ఇంత జటిలమైన వివాదంపై అంతిమతీర్పు ఇచ్చే అవకాశం వుండదు. రెండుమాసాలలో ఎన్నికలు పూర్తి అవుతవి. పాత, కొత్తకాంగ్రెసుపక్షాలు కొత్త ఎన్నికల గుర్తుతో ఈ ఎన్నికలలో పాల్గొన్న తరువాత, ప్రజలకు ఈ కొత్త ఎన్నికల గుర్తు బాగా పరిచయం అయిన తరువాత ఆవుదూడకు కట్టిన కోడెద్దుల కొరకు తిరిగి ఏ కాంగ్రెసు పక్షమూ ఆరాటపడక పోవచ్చును. ఈ విధంగా సుప్రీమ్‌కోర్టు ఇచ్చినతాత్కాలిక ''స్టే'' ఉత్తరువు ఎన్నికల గుర్తుకు సంబంధించిన వివాదం శాశ్వత పరిష్కారానికి పరోక్షంగా తోడ్పడవచ్చును.

శ్రీ తాడేపల్లి శ్రీకంఠశాస్త్రి శ్రీ నూకల చిన్న సత్యనారాయణల కచేరీ

గుడివాడ, జనవరి 21 : స్థానిక శ్రీరామ విలాససభవారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ త్యాగరాజస్వామివారి వర్ధంత్యుత్సవాల ఐదవ రోజు కార్యక్రమం శ్రీ తాడేపల్లి శ్రీకంఠ శాస్త్రి గాత్రకచేరీతో ప్రారంభమైంది. బేగడవర్ణం, సౌరాష్ట్ర, హిందోళ, హంస నాద రాగాల్లో త్యాగరాజకృతులను, కళ్యాణి రాగాలాపనలో త్యాగరాజ కోవూరి పంచరత్న కీర్తనైన ''నమ్మివచ్చిన'' భావస్ఫూర్తితో రంజకంగా పాడారు. అరుహరప్రియరాగం సుకీర్ణంగా ఆలపించి ''రామా నీయెడ'' అనే త్యాగరాజ కృతికూడా చక్కగా వెరపు, స్వర కల్పనలతో వినిపించారు. పోతనగారి పద్యం ''వల్లనివాడు'' శహానరాగంలో పాడి, అఠాణరాగం క్షేత్రయ్యపదం ''మోరతోపుసేయక'' మధురంగా అన్నారు. త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ''తవదాసోహం''తో రంజకంగా ముగిసింది. వీరి కచేరీకి శ్రీ చదలవాడ సత్యనారాయణ — ఫిడేలు, శ్రీ చదలవాడ కృష్ణమూర్తి—మృదంగంతోను చక్కగా సహకరించారు.

తదనంతరం శ్రీ నూకల చిన్న సత్యనారాయణ సుమారు మూడున్నర గంటలసేపు తమ ప్రౌఢ పరిజ్ఞానం సుమధుర కంఠ స్వరంతో కూడిన గానంతో శ్రోతలకు వీనుల విందొనర్చారు. మొదట పాడిన సౌరాష్ట్ర రాగాలాపనలోనే వారి సులలిత గాత్రం పోయిగా శ్రుతిలో లీనమై నిర్మలగంగాలహరివలె ప్రవహించింది. త్యాగరాజుకృతి ''శ్రీ గణపతిని'' పాడటంలోనే కచేరీకి పక్వమైన గమన వేగం నిర్ధారణ చేయబడింది. హంసనాద రాగంలో ''బంటురీతి'' సలిలకాంతి రాగంలో ''మనవి యాలకించరాదటే'' అనే త్యాగరాజకృతులు మనోజ్ఞంగా గానం చేశారు. విందు భక్తితో అఠాణ రాగాలాపనచేసి సుపరిచితమైన ''బాలకనకమయచేల'' త్యాగరాజకృతి రంజకంగా పాడారు. ఖామవర్ధనిరాగం సులలితంగా ఆలపించి త్యాగరాజ కోవూరి పంచరత్నకీర్తన ''శంభోమహాదేవ'' చక్కని వెరపు, స్వరకల్పనలతో వినిపించారు. విరళాలం వృత్తి సభలో నిశ్శబ్దంగా ఖరహరప్రియరాగం ఆలపించి పరిపూర్ణమైన భక్తితో ''చక్కని రాజ మార్గమేయుండగ'' అనే త్యాగరాజ కీర్తన గానంచేశారు. ''కంటికి సుందరతర మగు రూపమే'' అనే చరణ భాగాన్ని సుతీర్ఘంగా నెరవు, ఉరుకైన ముక్తాయింపుతో కూడిన స్వరకల్పన అద్భుతంగాచేసి శ్రోతల హర్షధ్వానాలు అందుకున్నారు. గాన మూర్తి రాగంలో త్యాగరాజ కృతి ''గాన మూర్తే, శ్రీ కృష్ణ వేణుగానలోల, త్రిభువనపాల, పాహి'' హాయిగా పాడటం, శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన యీ కచేరీకి యెంతో సముచితంగా భాసించింది. ''వ్యాసోనైగమ చర్యయా'' అనే త్యాగరాజ పరమైన సంస్కృతి శ్లోకం సింహేంద్ర మధ్యమ, మోహన, సావేరి, ఆనందభైరవి, అహిరిరాగాల మాలికగా గానంచేసి అహిరి రాగ త్యాగరాజకృతి ''వల్లరే రామచంద్రుని పై పూల'' భక్తి భావస్ఫోరకంగా పాడారు. మధువంతిరాగంలో స్వీయరచన ''రామ, కథా సుధారస రసికప్రాదయ'' అనే కీర్తన, హంసానంది రాగంలో తిల్లానతో సభ శ్రోతల హృదయాల్ని మధురస్మృతులతో నింపుతూ ముగిసింది.

ఫిడేలుపై సహకరించిన శ్రీ దర్భా డ పాండురంగరాజా కామవర్ధని, అఠాణ, ఖరహరప్రియరాగాలు గణనీయంగా వాయించారు.

మృదంగం వాయించిన శ్రీ మహాదేవు రాధాకృష్ణరాజు తమ ప్రత్యేక శైలిలో కీర్తనలను అనుసరించి, తని ఆవర్తనం కూడా ఎన్నదగిన స్థాయిలో వాయించారు.

—''భాగవతి''

జనసంఘంలో భానుప్రకాశ్ ప్రవేశం

న్యూఢిల్లీ, జనవరి 21 : దేశంలో పెచ్చరిల్లి పోతున్న అతివాద ధుందుడుకు ధోరణులను ఎదుర్కొనేనిమిత్తం జనసంఘంలో సభ్యునిగా చేరినట్లు మాజీ కేంద్ర మంత్రి శ్రీ భానుప్రకాశ్‌సింగ్ నేడు ప్రకటించారు. కొత్త కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా యిచ్చిన శ్రీ భానుప్రకాశ్‌సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ అతివాద పక్షాల పద్ధతులకు మాత్రమే తాను వ్యతిరేకినని, దేశంలో అవసరమైన సాంఘిక సంస్కరణలకు తాను అనుకూలుడనని స్పష్టంచేశారు.

భోపాల్ నియోజకవర్గంనుండి శ్రీభాను ప్రకాశ్‌సింగ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. సాంఘిక సంస్కరణల నిమిత్తం కొత్తసభ్యత్వాలను సాగించాలనే పార్టీలతో కలసి పనిచేయుటకు తనకు సిద్ధంగా వుందని అన్నారు.

కొత్త కాంగ్రెస్ నిరంకుశ నియంతృత్వ ధోరణి

పత్రికల స్వాతంత్ర్యంపై తమిళనాడు నాయకుల దాడి

నాగేశ్వరరావు

శ్రీమతి ఇందిరా గాంధి నాయకత్వాన నడుస్తున్న కొత్తకాంగ్రెసు నిరంకుశ, నియంతృత్వ విధానాలు గురించి ఎవరికైనా సందేహం ఉంటే తమిళనాడు కొత్త కాంగ్రెసు నాయకులు శ్రీ ఆర్. వి. స్వామినాథన్, శ్రీ సి. సుబ్రహ్మణ్యం మంగళవారం మద్రాసులో జరిగిన బహిరంగసభలో వార్తాపత్రికలపై చేసిన విమర్శలు ఆ సందేహాలను పూర్తిగా తొలగించి వేస్తున్నవి. తమిళనాడు ప్రజలు శ్రీ ఆర్. వి. స్వామినాథన్ రాజకీయాలను పట్టించుకోని వుండరు. కేంద్ర మాజీ మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం రాజకీయ జీవితాన్ని కూడా ప్రజలు మరిచిపోయి వుండరు.

శ్రీ ఆర్. వి. స్వామినాథన్ నాలుగు దశాబ్దాలు తమిళనాడు రాజకీయాలలో అనేక పాత్రలను నిర్వహించారు. రాజకీయాలలో స్థిరమైన అభిప్రాయాలు లేక, స్థిరమైన రాజకీయాభిప్రాయాలకు శ్రీ స్వామినాథన్ ప్రసిద్ధి కెక్కలేదు. చాలా కాలం వారు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా వున్నా, మంత్రి కాలేకపోయారు. వివిధ రంగాలలో విశేషానుభవం సంపాదించినప్పటికీ మంత్రిపదవి లభించకపోవడంపట్ల శ్రీ స్వామినాథన్ నిరుత్సాహ పడటం సహజమే. నిరుత్సాహంతోపాటు నిస్పృహ నిర్లక్ష్యంలో ఆశ్చర్యపడవలసినదేమీ కూడా లేదు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు కామరాజ్‌తో పోటీ

అయితే, ఆయనకు ప్రజాస్వామ్యంలో ఎంతో విశ్వాసం వుంది. ఒకప్పుడు శ్రీ కామరాజ్ ఒక పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతూ వుంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు గాను, కెప్పు అవకాశం ఏమాత్రం లేదని తెలిసికూడా శ్రీ ఆర్. వి. స్వామినాథన్ ఆ పదవికి పోటీచేశారు! ఫలితం ఏమైందని విచారించవలసిన అవసరం లేదు. మరి ఆ నాడువిధంగా ప్రవర్తించిన శ్రీ స్వామినాథన్ ఇప్పుడు తమిళనాడులో కొత్త కాంగ్రెసు సంఘం అధ్యక్షుడుగా రాష్ట్రంలోని వార్తాపత్రికలను ''నాశనం'' చేస్తామని ప్రసంగాలు చేయడం విచిత్రంగా వుంది. ప్రగల్భాలకు అలవాటుపడిన శ్రీ స్వామినాథన్ మరోకవిధంగా ప్రసంగించలేకపోయి వుండవచ్చును.

క్రిందటి సోమవారం కోయంబత్తూరు, మధురలలో కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రచారంకోసం ఏర్పాటైన బహిరంగ సభలలో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, దినమణి పత్రికలు ప్రచురించలేదట. కనుక ఆ పత్రికలను నాశనం చేస్తామని శ్రీ స్వామినాథన్ హెచ్చరించారు! సింహాసనంలో సితివనావ బందాతునాయుకోలు వ్యతిరేకించిన పత్రికలకు పట్టిన గతే శ్రీమతి ఇందిరాగాంధిని ప్రతిఘటిస్తున్న భారతీయ పత్రికలకు పడుతుందని తమిళనాడు

కాంగ్రెసు సంస్థ అధ్యక్షుడు శ్రీ స్వామినాథన్ బెదిరిస్తున్నారు! అంటే కొత్త కాంగ్రెసు, దేశ దురదృష్టం కొద్దీ, అధికారానికి వస్తే విమర్శనా స్వేచ్ఛ వుండదన్నమాట. పత్రికలకు అభిప్రాయాలను వెల్లడించడంలోగాని, వార్తలను ప్రచురించడంలోగానికనీస స్వాతంత్ర్యం కూడా వుండదని శ్రీ స్వామినాథన్ హెచ్చరికలు, బెదిరింపులు స్పష్టం చేస్తున్నవి! దేశంలో నియంతృత్వాన్ని స్థాపించడానికి శ్రీమతి ఇందిరాగాంధి, వారిఅనుయాయులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వహీరుక న్యాయమని ఈ హెచ్చరికలే నిరూపిస్తున్నవి.

కాంగ్రెస్ స్థాపకుల ఆదర్శాలనుగుర్తుచేసుకోవాలి

శ్రీ స్వామినాథన్ ఈ పత్రికలను స్థాపించినవారి దేశభక్తిని, స్వాతంత్ర్య పోరాటంలో ఈ పత్రికలు నిర్వహించిన ప్రముఖ పాత్రను ప్రశంసించినారు! ఇప్పటి నిర్వాహకులను శ్రీ స్వామినాథన్ పత్రికలను స్థాపించినవారి, ఆశయాలను ఆదర్శాలను గుర్తుచేస్తున్నారు! వారుతాము కూడా కాంగ్రెసు మహాసంస్థను స్థాపించినవారి ఆదర్శాలను, ఆశయాలను, కాంగ్రెసును అఖిలభారత జాతీయసంస్థగా పెంచుకు వచ్చిన అసంఖ్యాకులైన కార్యకర్తల, ప్రముఖ నాయకుల ఆదర్శాలను, ఆశయాలను జ్ఞాపకం చేసుకుని వుంటే చిరత భాగుంటుంది!

పత్రికలను అణచివేయడానికి కంకణం కట్టుకున్న శ్రీ స్వామినాథన్ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే బాగుండును. పత్రికల స్వాతంత్ర్యాన్ని కాలరాయడానికి, పత్రికల ప్రచురణను అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో శాసనాలను చేసింది. నేరారోపణలు చేసి దావాలు తెచ్చింది, ముద్రణాలయాలను స్వాధీనం చేసుకున్నది. పత్రికా సంపాదకులను నిర్బంధించింది. అయినా పత్రికలు అణగిపోలేదు. నాశనం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించి నిలబడగలిగిన పత్రికలు కొత్త కాంగ్రెసు నియంతృత్వానికి లొంగిపోవు, అణగిపోవు. ప్రజాస్వామిక దేశాలలోనే గాదు, నియంతృత్వ దేశాలలో కూడా రాజకీయ పక్షాలు, నాయకులు నిర్వహించలేని కొన్ని పవిత్ర ధర్మాలను, కొన్ని ముఖ్య బాధ్యతలను పత్రికలు నిర్వర్తించవలసి వుంటుంది. రాజకీయ నాయకులవలెనే పత్రికలు కూడా ఏ ఎంత కాలం పుడు సతితే ప్రజల వర్గంలో వుండిపోయినారు.

ఒక్క భాషావిషయంలో మంత్రుల సమష్టి బాధ్యతా సూత్రాన్ని కూడా కాదని తన రాష్ట్రంలో తన స్థానాన్ని నిలుపుకునేందుకు మంత్రి పదవికి రాజీనామా సమర్పించడం సబబే అని భావించిన శ్రీ సుబ్రహ్మణ్యం దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు పత్రికలు స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగాదని ఎలా వాదించగలరు? అంతరాత్మ ప్రబోధం పేరంతో పార్టీ క్రమశిక్షణను కూడా కాదని రాష్ట్రపతి ఎన్నికలలో స్వపక్ష అభ్యర్థి పరాజయానికి కృషిచేసిన మహా నాయకులు ధర్మపన్నాలు పలకడానికి అనర్హులు.

శ్రీ సుబ్రహ్మణ్యం సలహా

కేంద్ర మాజీమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం లౌక్యం తెలిసినవారు గనుక శ్రీ స్వామినాథన్‌వలె బయటపడలేదు. పత్రికలు ప్రధాన మంత్రి ప్రచారానికి స్థానం ఇవ్వకపోతే ప్రజలే ప్రధాన మంత్రి సందేశాన్ని వాడవాడనా ప్రచారం చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి సందేశాన్ని స్వయంగా విన్న ప్రతి ఒక్కరూ, ప్రధాన మంత్రి సభలకు హాజరుగాని మరొకరికి వినిపించాలని శ్రీ సుబ్రహ్మణ్యం ఉత్ఫోధించారు. శ్రీ సుబ్రహ్మణ్యం సమర్థులు, తెలివైనవారు. శ్రీమతి ఇందిరా గాంధి ముఖ్యసలహాదారులలో ఒకరు. అయినా, వారి స్వంత అపేక్షలకు, అభిప్రాయాలకు భంగంవాటిల్లే పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడానికి స్వాతంత్ర్యాన్ని కాంక్షించేవారు. వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా వున్నప్పుడు మద్రాసులో విద్యార్థులు హిందీ వ్యతిరేక ఆందోళనను సాగిస్తూ వుంటే శ్రీ సుబ్రహ్మణ్యం చటుక్కున మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ప్రధాన మంత్రికి సంకటస్థితిని కల్పించారు. అయితే, ఆతరువాత రాజీనామాను ఉపసంహరించుకుని మంత్రి

నాటి జవహర్‌లాల్ నెహ్రూ బెదిరింపు

తమిళనాడు నాయకులు ప్రధానమంత్రి ప్రసంగాలను ప్రచురించని పత్రికలను బెదిరించే సందర్భంలో స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకోవడం మంచిది. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇలాగే పత్రికలను దూషిస్తూ తన ప్రసంగాలను ప్రచురించి ఎక్కువ ప్రతులను అమ్ముకుంటున్నారని యజమానులను గురించి చులకనగా మాట్లాడారు. అందుకు మద్రాసులోని ప్రముఖ పత్రికా యజమాని ''మీ ప్రసంగాలను ప్రచురించకుండానే ఇన్ని ప్రతులను విక్రయించుకోగలం. మీ ప్రసంగాలు పత్రికల విలువ, విక్రయానికి ఏమీ తోడ్పడవు''—అని ఖచ్చితంగా చెప్పకలిగారు. అంతేగాదు. అప్పట్లో స్వర్గీయ జవహర్లాల్ తమిళనాడులో పర్యటిస్తుంటే ఆ మూడు రోజులూ ఈ పర్యటనకు సంబంధించిన వార్తలను తన పత్రికలో ప్రచురించలేదు. అప్పుడుగాని, ఆతరువాతగాని పత్రిక ప్రతుల విక్రయం ఏమీ తగ్గలేదు. ఏ మూలనుంచి ఆక్షేపణలైనా లేవు.

పత్రికల ప్రచారం, మనుగడ ప్రజల అభిమానం మీద ఆధారపడివుందిగాని, రాజకీయ పక్షాల ఆశీర్వచనాలమీదగాని, శాపనార్థాలమీదగాని ఆధారపడి వుండవు. అధికారంతో పత్రికలను అణచివేయడానికి ప్రయత్నించవచ్చునుగాని, బెదిరింపులతో పత్రికలను స్వధర్మ నిర్వహణ నుంచి తప్పించడం సాధ్యంగాదు.

తమిళనాడు కొత్త కాంగ్రెసు నాయకులు తెలిసి చేసినా, తెలియక చెప్పినా పత్రికల అణచివేతను గురించి హెచ్చరిక చేసి దేశ ప్రజలకు కొత్త కాంగ్రెసు అధికారానికి వస్తే ఏర్పడగల ప్రమాదాన్ని స్పష్టంగా వివరించారు. మధ్యంతర ఎన్నికలలో ప్రజలు వారి కర్తవ్యాన్ని నిర్ణయించుకునేందుకు తమిళనాడు నాయకుల బెదిరింపులు చక్కగా తోడ్పడుతున్నవి.

కొత్తకాంగ్రెస్ పతనమే ఎస్. ఎస్. పి. ఏకైక లక్ష్యం

శ్రీ మధులిమాయే స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 21: కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వంలో గల కొత్త కాంగ్రెస్‌ను ఓడించే ఏకైక లక్ష్యంతోనే సంయుక్త సోషలిస్టు పార్టీ, ఇతర పక్షాలతో ఎన్నికల ఒప్పందాలు కుదుర్చుకున్నదనిఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధులిమాయే నేడిక్కడ ప్రకటించారు. ఇక్కడ ప్రెస్‌క్లబ్ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ ఎన్నికల పర్దు బాట్లు కుదుర్చుకున్నంత మాత్రాన పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతాలలో మార్పేమీ ఉండదని శ్రీ లిమాయే స్పష్టీకరించారు.

ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మునుపే శ్రీమతి ఇందిరాగాంధి ప్రభుత్వం పతనమైనప్పుడుగాని ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండదని ఆయన చెప్పారు.

ప్రస్తుత ఎన్నికల సందర్భంగా నాలుగు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగానే కొత్త లోక్‌సభలో కూడా ఈ నాలుగుపార్టీలు ఇదేవిధంగా పరస్పరైక్యంగా వ్యవహరించడం శ్రేయస్కరమని తాను భావిస్తున్నానని శ్రీ మధులిమాయే చెప్పారు. ఎన్నికలలో కొత్త కాంగ్రెస్‌కు మెజారిటీ రాని పక్షంలో, ఈ ఈ నాలుగు పార్టీలు కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పారు.

దేశంలో ఆర్థిక అసమానతలు పెచ్చు పెరిగిపోవడానికి కొత్త కాంగ్రెస్‌విధానాలే కారణమనీ, శ్రీమతి గాంధి తగినంత కారణంలేకుండానే మధ్యంతర ఎన్నికలకు సిఫార్సు చేశారనీ శ్రీ మధులిమాయే విమర్శించారు.

''రానున్న మధ్యంతర ఎన్నికలలోవిదేశీయుల జోక్యానికిఅవకాశంఉన్నదా?'' అని ప్రశ్నించగా, ఎన్నికలలోనేకాక, మన దేశరాజకీయాలలోనే విదేశాలకు సంబంధాలు ఉన్నాయని ఆయన సమాధానమిచ్చారు.

గత సార్వత్రిక ఎన్నికలలో వలెనే రానున్న మధ్యంతర ఎన్నికలలో కూడా విదేశీ ద్రవ్యం ప్రముఖపాత్ర నిర్వహించే అవకాశం ఉన్నదని కూడా ఆయన అన్నారు.

భక్తిల బోంబాయి పార్లమెంటరీ నియోజక వర్గంనుంచి శ్రీ ఎస్. కె. పాటిల్ పోటీ చేయడాన్ని గురించి ప్రశ్నించగా, ''శ్రీ పాటిల్ ఆ నియోజకవర్గంనుంచి పోటీచేస్తే, తరువాత ఉత్పన్నమయ్యే పరిణామాలను, ఆయన, ఆయన పార్టీయే బాధ్యత వహించవలసి ఉంటుందని'' శ్రీ మధులిమాయే సమాధానమిచ్చారు.

శ్రీ జార్జిఫెర్నాండెజ్ బాంబే డివిజన్ కూడా పోటీ వివరించారు కూర్చుకుని నియోజకవర్గం నుంచి పోటీచేయడం శ్రేయస్కరమని కూడా ఆయన అన్నారు.

కుమార్తె హత్య, తల్లి ఆత్మహత్య

మహబూబ్‌నగర్, జనవరి 21: అంబిల గ్రామానికి చెందిన శ్రీమతి కాంతమ్మ అను నామె తన కుమార్తెను (ఒక సంవత్సరం వయస్సు) నూతిలో పారవేసిఆమెకూడా నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడ పోలీసు కేంద్ర కార్యాలయానికి చేరిన సమాచారంవల్ల తెలుస్తున్నది.

భూమి వివాదంలో ఒకరి హత్య

కల్వకుర్తి గ్రామంలో భూమి తగాదా కారణంగా కోడిగంటి రామన్న అనునాతడు హత్య చేయబడినట్లు ఇక్కడ పోలీసు కేంద్ర కార్యాలయానికి తెలిసింది.

కలకత్తాలోనక్సలైట్లు, మార్క్సిస్టుల ఘర్షణ

కలకత్తా, జనవరి 21: ఉత్తర కలకత్తాలోని ఆనందచటర్జీ వీధిలో నక్సలైట్లు, మార్క్సిస్టు పార్టీ మద్దతుదారులు విన్న బాంబులతో పరస్పరం ఘర్షణకు దిగారు.

ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లపై కూడా బాంబులు పడినాయికాని, ఈ బాంబుల వల్ల ఎవరికైనా గాయాలుతగిలినట్లుగాని, ఇళ్లు దెబ్బతిన్నట్లుగాని వార్తలందలేదు.

ఈఘర్షణలు నేటి ఉదయంనుంచి ప్రారంభమయి ఎదురుబొదురుగా సాయంత్రం వరకు కొనసాగాయి. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టుచేయలేదు.

విశాఖ కేంద్రఉద్యోగుల వేతనాలు పెంచాలి

ప్రధానికి విజ్ఞప్తి

విశాఖపట్నం, జనవరి 21: హైదరాబాద్ సికింద్రాబాద్‌లలోని కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా విశాఖపట్నంలోని కేంద్ర ఉద్యోగులకు నగర అలవెన్సుమంజూరు చేయాలని కోరుతూవిశాఖ కేంద్ర ప్రభుత్వోద్యోగుల యూనియన్ల సమన్వయ సంఘం వినతిపత్రాన్ని మాజీ పార్లమెంటరీ సభ్యులు శ్రీ తెన్నేటి విశ్వనాథం శ్రీఎం.వి. భద్రం ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధికి సమర్పించారు.

ఇక్కడ ఉక్కుఫ్యాక్టరీ నెలకొల్పడంతో జీవన వ్యయంకూడా పెరుగ గలదని,ఆంధ్రదేశ ఇతర పెద్ద ప్రాజెక్టుల స్థలాలలోవలెనే ప్రాజెక్టు అలవెన్స్ మంజూరుచేయాలనికూడా ఈ వినతి పత్రంలో కోరారు. (మ.వి.

శ్రీకాకుళంజిల్లా పోలీసు భవనాలకు శంకుస్థాపన

శ్రీకాకుళం, జనవరి 21: జిల్లా సాయుధ రిజర్వుపోలీసుభవనాలకు ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నిన్న ఇక్కడ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంలో విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ వి. కృష్ణమూర్తి నాయుడు కూడా హాజరయారు.

వంశధారపై రోసకి పంపింగ్ పథకానికి శంకుస్థాపన

నది రెండువైపుల 53 గ్రామాల విద్యుదీకరణ పథకానికూడా ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

శ్రీకాకుళం, జనవరి 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి రోసకి లిఫ్ట్ ఇరిగేషన్ సహకార సంఘానికి ప్రారంభోత్సవం జరిపి, వంశధార కుడి కరకట్టపై రోసకి పంపింగ్ పథకానికి నేటి ఉదయం శంకుస్థాపన చేశారు.

రు. 6.65 లక్షలతో నిర్మాణం జరిగే ఈ పథకం వలన 3,000 ఎకరాలు సాగులోకి వచ్చి 2,000 కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుంది. ఈ వ్యయంతో 25 శాతం ప్రజలు భరిస్తారు. 75 శాతం షేర్ సంస్థ ఋణ రూపంలో ఇస్తుంది.

జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ జి. శ్రీరాములు నాయుడు అధ్యక్షత వహించారు.

షేర్ సంస్థ సలహాదారు శ్రీ రేమండ్ హోల్ ప్రసంగిస్తూ ఈపథకానికయ్యేవ్యయంతో 75 శాతం ఋణ సహాయం అందజేయుగల మన్నారు.

సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె. జగన్నాథరావు స్వాగతం చెప్పారు.

జిల్లాకలెక్టరు శ్రీ బి. ఎన్. యుగంధర్, షేర్‌సంస్థ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ సింగ్ కూడా హాజరయారు.

శ్రీకాకుళంకు 25 మైళ్ల దూరంలోగల పర్లపేట గ్రామంలో ముఖ్యమంత్రి, వంశధార ఎడమ, కుడి వైపుల గల 53 గ్రామాల విద్యుదీకరణ కార్యక్రమానికి కూడా ప్రారంభోత్సవం జరిపారు. ఈ పథకాన్ని విద్యుచ్ఛక్తి బోర్డు రు. 20 లక్షలు వ్యయంతో అమలు జరుపనున్నది. రు. 4 లక్షలు ఋణ రూపంలో రైతులు భరిస్తారు.

నీటికొరతతో బాధపడుతున్న ఈ ప్రాంతానికి ఇకనుంచి రెండవ పంటకు నీరు లభించగలదని ముఖ్యమంత్రి అన్నారు. చిన్న రైతులకు 25 శాతం సబ్సిడీపై విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడుతుందన్నారు.

రోసకి పంపింగ్ పథకం, విద్యుదీకరణ పథకం చిన్న రైతులకు ప్రయోజనం కలిగించగలవన్నారు. ఇవి శ్రీకాకుళం జిల్లా ఉత్పత్తిని పెంపొందించడానికి తోడ్పడగలవన్నారు. వెనుకబడిన వర్గాలకు సహాయం అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపబడుతుందన్నారు.

విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి శ్రీ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షత వహించారు.

విద్యుచ్ఛక్తి బోర్డు సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ కృష్ణారావు స్వాగతం చెప్పారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ వి. రామగోపాలరావు కూడా ప్రసంగించారు.

వ్యవసాయ మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం కూడా హాజరయారు. (మ. వి.)

మామిడాడ పంపింగ్ స్కీము

మంత్రి శ్రీపురుషోత్తమరెడ్డిచే శంకుస్థాపన

పెద్దాపురం, జనవరి 21: రంగంపేట పంచాయతీ సమితిలోని మామిడాడ పంపింగ్ స్కీముకు రాష్ట్ర చిన్ననీటి వసరుల శాఖ మంత్రి శ్రీ వి. పురుషోత్తమ రెడ్డి శంకుస్థాపన చేస్తూ మెట్ట గ్రామములను త్వరగా మాగాణి క్రిందకు తీసుకు రావలసినదిగా రైతులను కోరారు. అందుకు వీలైన పథకాలను అమలు జరపాలనీ వ్యవసాయానికి ఆధునిక శాస్త్రీయ పద్ధతులు అమలు జరపాలనీకూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పథకానికి రు. 4లక్షలు ఖర్చు అవుతుంది.

రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించవలసినదిగా రెవిన్యూ అధికారులను మంత్రి కోరారు.

సభకు పంచాయతీరాజ్ శాఖమంత్రి శ్రీ తోట రామస్వామి అధ్యక్షత వహించారు.

కాకినాడ నుంచి లోక్‌సభకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఎం. శ్రీరామసంజీవరావు, ప్రజారథం ఎడిటర్ శ్రీ భాట్టం శ్రీరామమూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

ఇరిపాక గ్రామ సర్పంచ్ శ్రీ జె. పాపారావు స్వాగతం చెప్పారు. (మ.వి.)

ఉత్తరాలపై డెలివరీ స్టాంపు రద్దువల్ల చిక్కులు

ఆర్యా, పోస్టల్ ఉత్తరాల మీద ''బట్వాడ ముద్ర'' అనగా ''డెలివరీ స్టాంపు''వేసే పద్ధతిని రద్దు చేస్తూ భారతీయ తంతి తపాలా శాఖ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అనగా ఇకమీదట ఉత్తరాల మీద బట్వాడా తేదీ, కాలము తెలిపే ముద్ర లేకుండగనే ఉత్తరములు బట్వాడా చేయబడవని. ఇదే కాకుండ ఒక రోజులో వేసే బట్వాడాల సంఖ్యను కూడ తగ్గించడానికి తంతి తపాలా శాఖ బోర్డు నిర్ణయం తీసుకొన్నది. అనగా మధ్యాహ్నం వచ్చిన వివిధ రకములైన ఉత్తరాలు ప్రస్తుతమున్న తీరు అనగా ఆ రోజే సాయంకాలమే డెలివరీ చేసే పద్ధతి కాక, ఆ మరుసటి ఉదయం బట్వాడ చేయబడుతవి. పిఅండ్‌టి డిపార్టుమెంటు వారు ఖర్చు తగ్గించి పొదుపు చెయ్యడానికి ఈ నిర్ణయములు తీసుకొన్నట్లుగా చెప్పబడుచున్నది. ఈ క్రొత్తగా ప్రవేశపెట్టబడిన రెండు పద్ధతుల మూలాన ప్రస్తుతమున్న సిబ్బంది సంఖ్య ఎక్కువై, కొంతమందిని ఉద్యోగాల నుండి తొలగించే ప్రమాదముటుంచి, అవి ప్రజలకు అసౌకర్యము కలిగించును. మధ్యాహ్నము డెలివరీ అయ్యే ఉత్తరాలలో వర్తక సంబంధమైన ముఖ్య ఉత్తరాలుంటవి. గాన తంతి తపాలా శాఖాధికారులీ విషయములు గమనించి వారు తలపెట్టిన ఈ క్రొత్త కార్యక్రమము అమలు విడచి పెట్టెదరని ఆశించుచున్నాను. మరియు మధ్యాహ్నం వేళ వచ్చిన ఉత్తరాలు, ఆ మరునాటి ఉదయం బట్వాడకు పంపే పద్ధతిని ప్రవేశపెట్టినందున ఆ ఉత్తరాల మీద వచ్చిన తేదీ, కాలము తెలిపే ముద్రలుంటే, బట్వాడాలో జరిగిన ఆలస్యము తెలుసుకొన వచ్చును. గాని బట్వాడ ముద్ర రద్దు చేస్తే పై విషయములు తెలుసుకోలేము. గాన అది రద్దు చేయ కూడదు.

పి.ఎస్. నారాయణ.

నాటకప్రదర్శనపై వినోదపు పన్ను రద్దునిర్ణయం

ఆర్యా!మనముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారునవంబరు1.వతేదీవసంగీత నృత్యనాటక ప్రదర్శనలపై వినోదపు పన్ను రద్దు చేసినట్లు ప్రకటించుట నిజంగా యావద్భటక లోకానికే బ్రహ్మానందదాయకం, హర్షదాయక మనుటలో అతిశయోక్తి లేదు.

ఈ ఒక్క వినోదపుపన్ను రద్దుతోనే శ్రీ ముఖ్యమంత్రిగారు సరి పెట్టక ముఖ్య పట్టణాల్లో థియేటర్సు నిర్మించుటలోను, విద్యా విధానంలోకూడా లలిత కళలకు తగిన స్థానం, ప్రోత్సాహం లభింప చేస్తారని, కళాసేవకే జీవితాన్ని అంకితం చేసి ఆర్థికంగా బాధపడుతూ వయోవృద్ధులైన కళాకారులకు తగినజీవన భృతిని కల్పించుటలో సహకరిస్తారని ఆశిస్తున్నాను.

మందపాటి రామలింగేశ్వరరావు
కార్యదర్శి:ఆంధ్రవిజ్ఞాన లలితకళాపరిషత్
గుంటూరు.

ఎల్.ఐ.సి. సిబ్బంది పరీక్షా కేంద్రములు

ఆర్యా!

జాతీయం చేయబడిన జీవిత బీమా సంస్థలో ఉద్యోగాల నిమిత్తం పత్రికలలో ప్రచురించడం, దరఖాస్తులు వేలాది రావటం జరిగింది.

అభ్యర్థులను అందరినీ ఏ డివిజనులోనివారిని ఆ డివిజను కేంద్ర కార్యాలయంకు ఈ నెల 16, 17 తేదీలలో జరిగే వ్రాత పరీక్షలకు రావలసిందని తెలియ జేసారు.

ఉదాహరణగా మచిలీపట్నం డివిజను అదినంలో శ్రీకాకుళం జిల్లానుంచి కూడ అభ్యర్థులు రావలసి వుంటుంది.

ఈ విధానం ఎంత వ్యయ ప్రయాసలకు అభ్యర్థులు లోను కావలసిఉంటుందో పరిశీలించి, వీలయితే దగ్గరగా వుండే బ్రాంచిలలో ఈ పరీక్షలు నిర్వహింప బడినట్లయితే కార్పొరేషను ఎంతో ఉపకారం అభ్యర్థులకు చేసిన వారవుతారు.

వ్యయ ప్రయాసలతోబాటు రెండురోజులు బాటు ఆయా కేంద్రాలలో వుండడం అంటే ఎంతోకష్టం.

యుద్ధవపూడి సూర్యనారాయణమూర్తి
కార్యదర్శి: ఎల్. ఐ.సి.
ఏజంట్లు సంఘం:
తాడేపల్లిగూడెం :

తమ్మిలేటికాల్వ త్రవ్వకం మంజూరులో ఆలస్యం

ఆర్యా, ఖమ్మం జిల్లా, మధిర తాలూకా, కందుకూరు గ్రామ చెర్వు యగు లింగగూడెం చెర్వునకు, సన్నాయి చేయబడిన, తమ్మిలేటి ''కాల్వ'' ప్రతి సంవత్సరం, కాల్వ, లోపలి భాగం, ఇరు ప్రక్కల, మట్టి విరిగిపడి, బూడిపోవుచు, నీళ్ళ పక్రమంగా సకాలమున చెర్వునకు ప్రవహించక, పన్నుల, కష్టములకు గురిచేయుచున్నది. రైతులు ఇట్టి కాల్వ మట్టి ప్రతి సంవత్సరం తీసివేయుటకూ, అనేక బాధలకూ లోనగు చున్నారు. అందువలన, గత మూడు సంవత్సరముల క్రిందట, డిపార్టుమెంటువారికి తెల్పుకొనగా (ఎం. ఐ. పి. పి. డబ్ల్యు. డి. వరంగల్) కాల్వ వెడల్పు చేయుట, లోపలిభాగం రెండు ప్రక్కలం లోతుకు రాయి వేయించుటకూ, కొలిచి ఎస్టిమేషన్ చేసియుండిరి. ఇదిగాక, ఇట్టి లింగగూడెం చెర్వు కలింగవద్దనుంచి పడమరగా నూతనంగా మరొక కాల్వ త్రవ్వుటకు కొలిచి, ఎస్టిమేషన్, చేసియుండిరి. ఈ రెండు ఎస్టిమేషన్లు, మంజూర్ నిమిత్తం, డిపార్టుమెంటు వారిచే పంపించబడి యుండెను. గాని యింతవరకు ఎట్టి చర్య తీసుకొనలేదు. ఇందువలన అధికమగు ఆహారోత్పత్తి, సావకాశముండియు, గల్గించుటకు వీలు కుదురుట లేదు. గాన, ప్రభుత్వము వారు, ఇట్టి కాల్వల ఎస్టిమేషన్లు శాంక్షన్ చేయించి, సత్వరంగా పూర్తి చేయించగలరని, ఆశించుచాను.

ఇట్లు,
ఐంది వెంకట రంగారెడ్డి.
కందుకూరు, మధిరతాలూకా.

లేఖలు

ఉన్నత పాఠశాలలలో వృత్తి విద్యలు

ఆర్యా, పాఠశాలలందు అత్యుత్సాహంతో ఉద్యములతో ప్రవేశపెట్టబడిన వృత్తి విద్యలు దాదాపు ప్రయోజన రహితము లైనవని చెప్పవచ్చును. ఇందుకు ముఖ్య కారణములు.

1. ప్రభుత్వ నిర్దిష్టమైన కారణములుగా బోధనకు వలయు సాధన సంపత్తి సరిగా సమకూరక పోవుట.

2. నిర్దుష్టమైన సిలబసు, పాఠ్య గ్రంథములు, పరీక్షలు లేకపోవుట.

3. ప్రస్తుత సంఘములో నిజాదరణ పొందుచున్న వృత్తులపట్ల విద్యార్థుల కుత్సాహము లేకపోవుట.

కనుక ప్రభుత్వము నిర్మాణాత్మక వైఖరి నవలంబించి ఈ విద్యలందు తగు సంస్కరణలు చేయవలసి యున్నది. ప్రస్తుత విధానము ప్రాథమిక పాఠశాలలందు కూడ ప్రవేశపెట్టి, నిరుద్యోగ సమస్యను నివారించ వచ్చునని కలలు గనుట భ్రమమాత్రమే కాదు, ఆత్మవంచన కూడా అగును.

వడ్రంగము, నేత, కుట్టుపని, మొదలగు వృత్తులలో నిపుణులైన పనివారికి సంఘములో సరియైన స్థానము, జీవనోపాధి లభింపక బాధలు పడుచుండ, అదే వృత్తులను పాఠశాలలో బోధింపబూనుట అపేక్షణీయముకాదు, ఆకర్షణీయము కాదు.

రేడియో మెకానిజం, వాచీ మెకానిజం, ఎలక్ట్రిసిటీ వైరింగు,ప్లాస్టిక్‌తో పరికరములు చేయుట, సబ్బుల తయారీ మొదలగు ఆధునిక మైన వృత్తులను ప్రవేశపెట్టి విద్యార్థులకు నూతనోత్సాహము కలిగించవలసి యున్నది.

అగ్రికల్చరు, సంగీతము, చిత్రలేఖనము యంత్రాయడరీ మొదలగు విద్యలను యథాతథముగా యుంచిరను, మిగతా వృత్తుల అధ్యాపకులకు, స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి ప్రస్తుతము వారు పొందుచున్న వేతనములతో, సెకండరీ పోస్టులలో నియమించ వలయును.

చిత్రలేఖనము

ఇప్పుడున్న సిలబసు సమగ్రము కాదు. సమగ్రమైన సిలబసును నిర్ణయించి సరియైన ప్రామాణికమైన పాఠ్య గ్రంథములను ప్రచురించ వలయును. అందు జనరల్ — డ్రాయింగు కు ఒక భాగము, సైన్సు చిత్రములకు రెండవ భాగము కేటాయించ వలయును. ఉత్తీర్ణులగుటకు కావలసిన మార్కులను నిర్ణయించి, పరీక్షలు జరుపవలయును.

ప్రస్తుత వృత్తి విద్యావిధానము విఫలమైనదని వాదన కనుగుణ్యముగా సదరు విధానమునే పూర్తిగా రద్దుచేయుటగాని లేదా ప్రస్తుత విధానమందలి లోపములను గమనించక ముందడుగువేసి ఉపాధ్యాయులపై అభాండములు వేయబూనుట కాని ప్రస్తుత పరిస్థితికి పరిష్కార మార్గములు కావు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తగు ఉత్సాహ ప్రోత్సాహములను లభింపజేయు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, మిగతా సబ్జక్టుల వలెనే వీటికి కూడా తగు ప్రాధాన్యం ఇచ్చినచో, పాఠశాలలందు వృత్తి విద్యలను ప్రవేశ పెట్టుటలోగల ఉన్నత లక్ష్యమును సాధించ వచ్చునని నా విశ్వాసము. పై సూచనలను పరిశీలించవలసినదిగా ప్రభుత్వమును కోరుచున్నాను.

ఇట్లు,
వి. వి. బి. ఆచార్య,
కంకటపాలెం.

రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు పథకం

గుంటూరుజిల్లా కలెక్టర్ వివరణ

గుంటూరు, జనవరి 21 : రైతులనుండి ధాన్యాన్ని నేరుగా కొనే పద్ధతిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు జరుపుతుందనీ, ధాన్యం కొన్న వెంటనే సొమ్ము చెల్లిస్తుందనీ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. వెంకటరత్నం నేడు తెలియ జేశారు. ఇందుకు ఫుడ్ కార్పొరేషన్ రేపల్లె, తెనాలి, చండ్రోలు కేంద్రాలను ఎన్నిక చేసింది. ఫుడ్ కార్పొరేషన్ 20,000 టన్నుల ధాన్యం సేకరించినదని ఆయన తెలియ జేశారు. ఈ నెలలో 25,000 టన్నులు సేకరించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

పత్తిపాడులో ఆధునిక రైసు మిల్లు త్వరలో పని ప్రారంభించగలదని జిల్లా కలెక్టరు చెప్పారు.

చిత్రజగత్తు



'ఈ స్వయంపాకం యెన్నాళ్ళు బ్రదర్ ?....'

'ఎలక్షన్లు అయ్యేదాకా ! అంతవరకూ మా ఆవిడ ఇంటిపట్టున ఉండదట ?....'

అమ్మకమునకు

సరి క్రొత్త టాటా డీజిలు ఛాసిస్ కొంచెము డామేజి అయినది. అమ్మకమునకు ఉన్నది. వివరములకు:

ఫోను: 7334

విజయవాడ.

శ్రేష్ఠమైనది + ధర తక్కువైనది

అమర్‌కోస్

ప్యూర్ గ్లూకోస్ పవుడర్

శ్రేష్ఠ శక్తికి బలమునకు

30, 100 & 450 గ్రా. పాకెట్లు

అమ్‌స్కో: పో. బా. 518, మద్రాసు-1. పో. బా. 16480, బొంబాయి-16

గొప్ప అవకాశం



హెచ్.ఎం.సి. బాండ్‌సా/టారీ మెషిన్లు, షేపర్స్, ఉడ్ వర్కింగ్ మెషినులు, అన్ని పై జాబితా రెడీస్టాకునుంచి లభించును. వాయిదా పద్ధతి కూడా ఏర్పాటు చెయ్యబడగలదు. బ్యాంకుల నుంచి, ప్రభుత్వ శాఖలనుంచి, ప్రయివేటు వర్గాల నుంచి ఋణాలకు ఏర్పాటు చెయ్యబడును.

సంప్రదించండి:

హిందూస్తాన్ మెషిన్ క్రాఫ్ట్

286, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.

— బ్రాంచీలు: కోయంబత్తూరు, బెంగుళూరు

రాష్ట్ర లెదర్‌బోర్డు సలహాసంఘానికి (పునర్వ్యవస్థీకరించబడినది) ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి బుధవారం హైదరాబాదులో ప్రారంభోత్సవం జరిపారు. సలహాసంఘ అధ్యక్షుడు శ్రీ వోబుల్‌వందనం, పరిశ్రమల మంత్రి శ్రీ జి. పి. వెంకన్నలను కూడా చిత్రంలో చూడవచ్చును.

వాయిదాలపద్ధతి ట్రాన్సిస్టర్

4 బాండ్ ఆల్‌వరల్డ్ ట్రాన్సిస్టర్ ... రు 5 వాయిదాలలో లభించును. (వివరములకు వ్రాయండి).

VIJAY SALES (APV)
ARJUN NAGAR YUSAF SARI, N.DELHI.

మూలశంకకు త్వరగా నమ్మకమైన హెడన్‌సాతో చికిత్సను పొందండి -శస్త్రచికిత్స అవసరములేదు!

దిగువమెట్టవద్ద కాగితం మిల్లు స్థాపనకు అవకాశాలు

గిద్దలూరు, జనవరి 21: ఇక్కడకు సమీపంలో ఉన్న దిగువమెట్టలో జరిగిన ఉత్సవంలో శాసనమండలి అధ్యక్షులు శ్రీ పిడతల రంగారెడ్డి ఇటీవల అటవీశాఖవారు జరుప నున్న సర్వేకు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సర్వే, భారత ప్రభుత్వంవారి, ఆర్థిక, సాంకేతిక సహాయంతో, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖవారు, నల్లమల అడవులలోని, కర్నూలు, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు డివిజనులలో జరుగనున్నది.

శ్రీ పి. రంగారెడ్డి, రాయలసీమ అటవీ సంపద, ఖనిజసంపద విస్తారంగా జరిగిన ప్రాంతమని ఈ ప్రకృతి సంపదను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు.

ఇచ్చట విరివిగా లభ్యమయ్యే అటవీ సంపద దృష్ట్యా దిగువమెట్టలో ఒక కాగితపు ఫ్యాక్టరీనిగాని, కార్డుబోర్డు మిల్లునుగాని స్థాపించడం అవశ్యకమని అన్నారు. ఈ పరిశ్రమ స్థాపనకు ప్రజలే పూనిక వహించాలన్నారు.

కర్నూల్ ఏరియా కన్సర్వేటర్ శ్రీ సి. వి. కొండారెడ్డి అధ్యక్షత వహించారు.

శ్రీ సి. వి. కొండారెడ్డి, నల్లమల వనరుల విషయమై గత నూరు సంవత్సరాలనుంచి సమగ్రమైన, శాస్త్రీయ పరిశోధన జరుగలేదని, ఇప్పుడట్టి పరిశోధన జరిపినందువలన ఇచ్చట ఏ ఏ పరిశ్రమలు స్థాపించదగునో తెలియగలదని అన్నారు.

రాయలసీమలో లభ్యమయ్యే 17 వేల క్యూబిక్ మీటర్ల కలపలో 14 వేల క్యూబిక్ మీటర్లు, కర్నూలు జిల్లాలోనే లభ్యమౌతున్న దన్నారు. ప్రతి సంవత్సరం ఈ జిల్లాలో 40 వేల టన్నుల వెదురు కూడ లభిస్తున్న దన్నారు.

కర్నూలు జిల్లాలోని నల్లమల అడవులలో 6 లక్షల, 80 నుండి 40 మైళ్ల లోపలి వరకు ప్రవేశించి సర్వే జరుపుతారన్నారు. మన కంతటికి సరిపడ వున్నప్పటికీ మనదేశం ప్రతియేటా 16కోట్ల రూపాయల మేరకు కాగితపు గుజ్జు దిగుమతి చేసుకొంటున్నదన్నారు.

శ్రీ టి. కేశవరావు కూడ ప్రసంగించారు.

అనంతరం, ఈ సర్వేలో ఉపయోగించే ఆధునిక పరికరములను, వానిని వాడేవిధానాన్ని శ్రీ టి. పి. ఎం. సింగ్ బృందం ప్రదర్శించారు.

గిద్దలూరు అటవీ శాఖాధికారి శ్రీ కె. లక్ష్మణసింగ్ వందన సమర్పణ చేశారు. (మ.వి.)

శ్రీశైలంలో విశ్వహిందూ పరిషత్తు కార్యకర్తల శిక్షణశిబిరం

గిద్దలూరు, జనవరి 21: శ్రీశైల మహాక్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించబడింది.

స్థానిక శృంగేరీ పీఠాధిపతులు సమాప్తి ఉత్సవసభకు విచ్చేసి, హిందువులెల్లరు ధర్మము, సత్యము, జ్ఞానము అనుష్ఠించవలయునని ఉద్బోధిస్తూ పరిషత్కార్యకర్తలు ధర్మవ్యాప్తికై దీక్షతో కృషి చేయాలని కోరారు.

అంతకుముందు జరిగిన సమావేశంలో శ్రీ సోమసుందరశాస్త్రి షోడశ సంస్కారముల ఆవశ్యకతను ఉగ్గడించారు.

మహబూబ్‌నగర్‌జిల్లా కార్యదర్శి శ్రీ చౌదూరి గోపాలరావు, శ్రీ పద్మనాభరావు ప్రసంగించారు.

అనంతపురం ప్రభుత్వ కళాశాల తెన్గుడ ఉపన్యాసకులు శ్రీ డి. రామచంద్రరావు అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం హిందువుల విశిష్ట లక్షణం అని చెప్పారు.

అనంతపురంజిల్లా పరిషత్తు కార్యదర్శి శ్రీ జింకా బాల కొండయ్య విశ్వహిందూ పరిషత్తు వ్యవస్థాగత విషయాలపై ప్రసంగించారు. కడపజిల్లాకార్యదర్శి శ్రీ వి. సుబ్బన్న ప్రసంగించారు. శ్రీ రామానుజాచార్యులు 'హిందూ జీవన లక్ష్యము'' అన్న విషయంపై ప్రసంగించారు.

శిబిర కులపతి శ్రీ అనంతానంద యోగీశ్వరులు పరిషత్తు కార్యకర్తలు విశాల దృక్పథం, సమన్వయదృష్టి, సహనభావం అలవరచుకొని కార్యోన్ముఖులుకావాలనివక్కాణించారు.

రాయలసీమ, తెలంగాణా ప్రాంతముల సంఘటనా కార్యదర్శి శ్రీ కె.జి. సోమయాజులు తమ ఉపన్యాసంలో హిందూత్వమన్నది ఒక జీవన మార్గమని, జీవన దృష్టికోణమని చెప్పారు.

కర్నూలుజిల్లా కార్యదర్శి శ్రీ జి. శేషఫణి వందన సమర్పణ చేశారు.

శ్రీశైల దేవస్థానం ధర్మాధికారి శ్రీ గోవిందరెడ్డి ప్రసంగించారు. కుంభం కారంకర్త శ్రీరాములు కార్యకర్తలకు వలసిన భోజన, వసతి సదుపాయాలను పర్యవేక్షించారు.

సమావేశాలు జరిగిన 3 రోజులను, భజనలు, గోష్ఠులు, యోగాసనాది కార్యక్రమములు నిర్వహింపబడినవి.

పాలకొల్లు నెహ్రూ ఫ్రెండ్స్ యూనియన్ నాటిక పోటీ ఫలితాలు

పాలకొల్లు, జనవరి 21: పాలకొల్లు నెహ్రూ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యాన ది వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీవారి సహకారంతో జరిగిన షష్టమ వార్షికోత్సవ నాటిక పోటీలలో రాజమండ్రి శ్రీ గరికిపాటి రాజారావు ఆర్ట్స్ థియేటర్స్‌వారి 'కాలం వెనక్కు తిరిగింది' నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి అనకాపల్లి కె. ఎం. ప్రొడక్షన్స్ వారి 'పావలాకు' ద్వితీయ ప్రదర్శన బహుమతి వచ్చాయి. ఉత్తమ నటుడుగా శ్రీ పి. ఎస్. భాస్కరరావు, ద్వితీయ నటుడుగా శ్రీ రవీంద్రనాద్, ఉత్తమ నటిగా శ్యామల, ద్వితీయ నటిగా శాంతాదేవి, ఉత్తమ రచయితగా శ్రీ కోనా గోవిందరావు బహుమతులందుకున్నారు. శ్రీ ఎస్. వెంకట్రామయ్య బహుమతి ప్రదానం చేశారు. సభకు శ్రీ ఎ. సుబ్బారావు అధ్యక్షత వహించారు. శ్రీ కప్పగంతుల మల్లికార్జునరావు ప్రభృతులు మాట్లాడారు.

పనామా
సూపర్ సిల్వర్
స్టెయిన్లెస్ బ్లేడ్

INDIANOIL

ఇండేన్ డిస్ట్రిబ్యూటర్‌షిప్ కొరకు నోటీసు

1. చిత్తూరులో ఇండేన్ (డొమెస్టిక్ గాస్) డిస్ట్రిబ్యూటర్‌ను నియామకం చేయుటకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (మార్కెటింగ్ డివిజన్) ఉద్దేశించివున్నది.
2. అర్హత: దిగువ అర్హతలుకల దరఖాస్తుదారుల నుంచి సెలెక్షన్ చేయుడమగును.
   1) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు/ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు లేదా ఆర్డినరీ గ్రాడ్యుయేట్లు అయి వుండవలెను.
   2) నిరుద్యోగులై వుండాలి.
   3) చిత్తూరు, అనంతపురం, కడప లేక నెల్లూరు జిల్లాలకు చెందివుండాలి.
   4) దిగువతెలిపిన ప్రకారం దరఖాస్తులు స్వీకరించే కడపటి తేదీనాటికి 30 సంవత్సరములకులోపువయస్సు కలిగి వుండాలి.
   5) తక్కువ ఆదాయం కల వర్గాలకు చెందివుండాలి.
   6) ఇండేన్ మార్కెటింగ్‌కు తగిన షోరూము సేకరించగలిగివుండాలి.

ఒక వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడమగును. మాజీసర్వీస్‌మెన్‌కు, షెడ్యూల్డు కులాలకు తెగలకు చెందివుండి, నిర్ణీత అర్హతలుకలవారికి ప్రాధాన్యం.

3. దరఖాస్తు ఫారములు లిఖితపూర్వకమైన అభ్యర్థనమీద దిగువ అడ్రసునుంచి పొందవచ్చును.

డిస్ట్రిక్టు మేనేజరు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

(మార్కెటింగ్ డివిజన్), 38/3 మౌంట్‌రోడ్, మద్రాసు—6.

ఇందుకుగాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి పేర రు 3 —లకు క్రాస్డ్ పోస్టల్ ఆర్డరు పంపవలెను. సక్రమంగా పూర్తిచేసిన దరఖాస్తులు పై అడ్రసుకు 22—2—1971 లోగా చేరవలెను. పదరుతేదీకి తరువాత చేరు దరఖాస్తులు అంగీకరించబడవు.

జనవరి 9 వ తేదీన హైదరాబాద్‌లో ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావు, ప్రఖ్యాత వాద్యస్వర విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌ను రవీంద్ర భారతిలో సన్మానించినప్పటి చిత్రం.

అభ్యర్థులకు పంచసూత్ర నియమావళి

న్యూ ఢిల్లీ, జనవరి 21: ఎన్నికలలో పోటీచేసే వివిధ రాజకీయ పక్షాలకు అభ్యర్థులకు ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ ''పంచసూత్ర నియమావళి'' సూచించారు.

ఎన్నికలు సేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగడానికి అభ్యర్థులు ఈ కనీస సూత్రాలను పాటించడం అవసరమని ఆయన అభిప్రాయ పడుతున్నారు. అంతేకాక వీటిని పాటించడం వల్ల, ఒక్కొక్కప్పుడు గెలుపొందిన అభ్యర్థులు న్యాయస్థానాల తీర్పుకు కట్టుబడి తమ సభ్యత్వాన్ని కోల్పోవలసిన ప్రమాదం కూడా ఉండదని శ్రీ సేన్‌వర్మ వివిధ రాజకీయ పక్షాలకు వ్రాసిన లేఖలలో హితవు చెప్పారు. ఏయే పోలింగు కేంద్రాలలో ఎక్కువమంది వోటర్లు ఏయే పార్టీలను బలపరచింది ఓట్ల లెక్కింపు సమయంలో తెలుసుకుని, తరువాత ఆయా ప్రాంతాల వోటర్లపై కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని శ్రీ సేన్‌వర్మ తన లేఖలో వివిధ రాజకీయ పక్షాలదృష్టికి తీసుకు వచ్చారు.

దేశంలోని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి, ఇకముందు ఈ విధంగా జరుగకుండా చేయడానికి, ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల చట్టాలను సవరించవలసిన ఆవశ్యకతని కోరవలసిందిగా ఆయన సూచించినట్లు తెలుస్తున్నది. ఈ చట్టాలను సవరించినప్పుడు కాని వోట్ల లెక్కింపు పద్ధతిని మార్చే వీలులేదు.

ఎన్నికల కమిషనర్ సూచిస్తున్న క్రొత్త పద్ధతి ప్రకారం నియోజకవర్గం లోని అన్ని పోలింగు కేంద్రాల బ్యాలట్ పేపర్లు కలిపివేసి తరువాత లెక్కింపు ప్రారంభిస్తారు.

సుప్రీంకోర్టు నిర్ణయంపై ప్రధాని మౌనం

భువనేశ్వర్, జనవరి 21: కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల చిహ్నంపై సుప్రీం కోర్టు నేడు ఇచ్చిన ఆదేశంపై ప్రధాని వ్యాఖ్యానించలేదు.

కటక్‌వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో ఈవిషయాన్ని ఆమె దృష్టికి తీసుకురాగా, ఆమె ఎటువంటి వ్యాఖ్యానమూ చేయలేదు. ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్‌పార్టీపై ఈ తీర్పు ప్రభావాన్ని చూపుతుందా—అని ప్రశ్నించగా అటువంటిదేమీ వుండదని ఆమె జవాబిచ్చారు.

''ఈ ఎన్నికలలో మేము మామూలు గుర్తుతో పోటీ చేస్తున్నాం కదా!'' అని ఆమె అన్నారు.

ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి ప్రశ్నించగా, ''ఎన్నికల గురించి నేనేమీ జోస్యం చెప్పలేను'' అని ఆమె అన్నారు.

కనిగిరిలో విశ్వహిందూపరిషత్ సమావేశం

ఒంగోలు, జనవరి 21: కనిగిరి తాలూకా కనిగిరిలో ఇటీవల విశ్వహిందూపరిషత్తు యాజమాన్యమున జరిగిన సభకు శ్రీవి.లక్ష్మణరావు (ఆర్గనైజింగుకార్యదర్శి) అధ్యక్షత వహించారు. శ్రీయుతులు ఎ. సర్వేశ్వరరావు, విద్వాన్ సి.హెచ్.వెంకట్రామయ్య, కోటసుబ్రహ్మణ్యశాస్త్రి, యు. వీరస్వామి, కె. పురుషోత్తమరావు, హిందూ సంస్కృతి, ఆర్ష సిద్ధాంతములు, భక్తినిగురించి ఉపన్యసించారు. నవ సమాజ నిర్మాణము, సాంఘిక దురాచార నిర్మూలనము అనే అంశముపై శ్రీ ఎ. వెంకటేశ్వరరావు మాట్లాడారు. (మ.వి.)

హ్యూమనిస్టు సొసైటీ సమావేశం

ఒంగోలు కొండవీద దేవాలయముల వద్ద హ్యూమనిస్టు సొసైటీ యాజమాన్యమున జనవరి 10న జరిగిన బహిరంగసభకు శ్రీ యన్.వి. బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. శ్రీకన్నెకంటి జగ్గయ్య మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మానవ నైతిక విలువలు దిగజారిపోతున్నవని, సమాజములో మానవులు తోటి మానవులను, మానవత్వంతో, మర్యాదతో చూడాలని అన్నారు. శ్రీ కత్తుల రమణయ్య మాట్లాడుతూ సమాజంలో మార్పులు చాల ఆవశ్యక మని, కుల మతములలో ప్రస్తుత, మతతత్వం చాల ప్రమాదకరమని, యీ మతతత్వ వ్యవస్థలో మార్పు రావాలని అన్నారు. శ్రీ బ్రహ్మయ్య హ్యూమనిస్టు ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. (మ.వి.)

కందుకూరులో కాలనీకి శంకుస్థాపన

ఒంగోలు, జనవరి 21: ఒంగోలుజిల్లా కందుకూరులో డిసెంబర్ 29వ తేదీ శ్రీ బి. ప్రతాపరెడ్డి (డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ యిన్‌స్ట్రక్షన్) కృష్ణనగర్ స్టాఫ్ కాలనీకి శంకుస్థాపన చేస్తూ, పొదుపు చెయ్యవలెనని, ఇందువల్ల తమ తమ అవసరములు తీరుటయేగాక, యీమంచి అలవాటు తరతరాలుగా వచ్చి కుటుంబాలు సుఖప్రదం కాగలవని అన్నారు. శ్రీ యన్. వెంకయ్య (కార్యదర్శి) స్వాగతం చెప్పారు. శ్రీ టి. కె. కృష్ణస్వామి (ప్రిన్సిపల్) వందన సమర్పణ చేశారు.

నర్సరావుపేట, జనవరి :21 శ్రీ పెద్దూరి శ్రీరాములు గతనెల 26 వతేదీ రాత్రినర్సరావుపేటలో ఆకస్మికంగా మరణించారు. వీరు ముప్పది అయిదు సంవత్సరములు ఉపాధ్యాయవృత్తితో గడిపారు. శ్రీరాములు స్వాతంత్ర్య సమరంలో కూడా పాల్గొన్నారు.

పాట్నా కళాశాలపై నక్సలైట్ల దాడి

ఆఫీసు రికార్డులు బూడిదపాలు

పాట్నా, జనవరి 21: పాట్నా సైన్సు కళాశాలపై 19 నరాత్రి దాదాపు అరడజను మంది నక్సలైట్లు దాడిచేసి, కళాశాల వాచ్‌మెన్‌పై చేయిచేసుకొని, కళాశాల కార్యాలయానికి నిప్పంటించారు.

నక్సలైట్లు చల్లిన రసాయన పదార్థం వల్ల సంభవించిన మంటలలో కళాశాల కార్యాలయంలోని రికార్డులు, సామాగ్రి, విద్యుచ్ఛక్తి పరికరాలు, టెలిఫోన్లు, తదితర వస్తువులు బూడిదపాలైనట్లు కళాశాల ప్రిన్సిపాలు డాక్టర్ ఎస్. కేశవ్ పి. టి. ఐ. విలేఖరికి చెప్పారు. అగ్నిమాపక దళంవారు దాదాపు అర్ధరాత్రినుంచి మంటలతో పోరాడి, తెల్లవారి 6 గంటలకు మంటలను అదుపులోనికి తీసుకు రాగలిగారు.

ఆ ప్రదేశం వద్ద సాయుధ పోలీసులు కావలా వున్నారు. ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు.

ప్రగతి మార్గాల అవలంబనకు నేనే ఉండవవసరం లేదు

మద్రాసు సభలో ప్రధాని ఉద్ఘాటన

మద్రాసు, జనవరి 21: ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి 19న మద్రాసు ప్రజలు ఘన స్వాగతం చెప్పారు. తాను ప్రధానిగా ఉన్నా, లేకపోయినా క్రొత్త కాంగ్రెసుపార్టీ ప్రగతిశీల విధానాలను అవలంబించగలదని శ్రీమతి ఇందిరాగాంధీ ఇక్కడ ఒక బహిరంగసభకు హామీ ఇవ్వగా, ప్రజానీకం హర్షధ్వానాలు చేశారు. ప్రగతిశీల విధానాలను అమలు చేయ గలమన్న ప్రకటనకు కట్టుబడి వుండవలసిందిగా కోరుతూ సభికులు హర్షధ్వానాలు చేయగా, ప్రధాని హర్షాతిశయంతో తమవద్ద వున్న పూలదండలు, పుష్పగుచ్ఛాలను ప్రజలకు పంచిపెట్టారు.

బహిరంగసభ ముగియనున్న తరుణంలో శ్రీమతి ఇందిరాగాంధీ, పోలీసుల హెచ్చరికను నిర్లక్ష్యంచేసి, సభలో ఆసీనులైవున్న రేవు కార్మికులు, సి.పి. ఐ. వలంటీర్ల వద్దకు వెళ్లి వారికి పూలహారాలను, పుష్పాలను ఇచ్చారు.

సాయంత్రం బాగా చలివేస్తున్నప్పటికీ ప్రజలు లెక్కచేయక, ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగాన్ని వినడానికై తండోప తండాలుగా బహిరంగసభ జరిగే ప్రదేశానికి, సభ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందుగానే రావడం ప్రారంభించారు.

మద్రాసు నగరంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగించే సభలకు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనారని ప్రజలు తమలో తామే అనడం వినవచ్చింది.

అమ్మకము లేదా అద్దెకు

ఔరంగాబాద్ జిల్లాలో 100 టన్నుల క్రషింగ్ కెపాసిటీ మరియు ఆధునిక మెషినరీ ఫిట్టింగులతో గల

ఖండసారి చక్కెర ఫ్యాక్టరీ అమ్మకమునకు

గాని లేదా అద్దెపైగాని యివ్వబడును. కావలసినవారు ఇతర వివరములకు

మెస్సర్స్ అగ్రికల్చరల్ మెషినరీ సప్లయర్సు,

143, రాష్ట్రపతిరోడ్డు, సికిందరాబాదు.

ఫోన్ నెం. 74475 వారిని సంప్రదించగలరు.

మంజీరా ఎంటర్‌ప్రయిసెస్

డర్బీ రేస్ రోజున

(14-1-1971)

మద్రాసులో మంజీరా ప్రతినిధి కొన్న ఒకే ఒక జాక్‌పాట్ టిక్కెట్టుతో గెలిచిన రికార్డు మొత్తం రు 4,65,306 — ను ఈ క్రింది నిష్పత్తిలో ముగ్గురు పంచుకొన్నారు.

1. శ్రీ పి. కృష్ణారెడ్డి (10/24 వంతు) (సర్కిల్ ఇన్‌స్పెక్టరు ఆఫ్ పోలీసు, హైదరాబాద్)	రు 1,84,184
2. శ్రీ ఏ.ఆర్. ప్రసాద్ (10/24 వంతు) (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సయిజ్, హైదరాబాద్)	రు 1,84,184
3. శ్రీ కె. నాగభూషణరావు (4/24 వంతు) (తమ కుమార్తె కుమారి కె. శైలజ తరఫున)	రు 73,673
4. మంజీరా వారి సర్వీస్ చార్జి 5% వ.శ.	రు 23,265
మొత్తం	రు 4,65,306

★ మంజీరా — [illegible]

★ మంజీరా— [illegible]

★ మంజీరా [illegible]

[illegible]

మంజీరా ఎంటర్‌ప్రయిసెస్

42, ఎల్. బి. స్టేడియం, హైదరాబాద్-1, (ఏ. పి.)

టెలెక్స్: మంజీరా 364 ఫోన్: 35348 పి. బి.

రైతులారా!

హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్, ఢిల్లీ, ఫోన్:18 ...

మీ వరి, మిరప, జొన్నాల దుంప మొదలగు పైరులను వేరు తినగ వంటి హానికర పంటలను కీటకములు బారి, మొదలైన తెగుళ్ళ నుండి రక్షించుకుని ఎక్కువ లాభాలను సంపాదించండి. రెండు మందులూ లోకు గాను విడి విడి గాను తేలికగా లభింప గలవు.

ఆంధ్ర ప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు

హైదరాబాద్ జిల్లా ... హైదరాబాద్-29 (ఏ.పి.)

అనంతపూర్ జిల్లా ...

ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు ...

ఇదిగో

ఎంతో దృఢమైన టైర్

అది 260 మెట్రిక్ టన్నుల ఒత్తిడికి ఆగింది

మేము దానిని 130 మెట్రిక్ టన్నుల బరువుగల రెండు రైలు ఇంజనుల మధ్య అణగ గొట్టించితిమి ... తరువాత దానితో మోటారు కారును నడిపితిమి!

ఫైర్‌స్టోన్ యొక్క ప్రత్యేకమైన మూడంతల బలిష్ఠమైన నిర్మాణమును ఆ శోధన ఋజువు పరచింది.

మేము ట్రెడ్‌ను టైరుకు ప్రత్యేకంగా చిత్రిత మొనరించి ప్రక్కలను బలపరచి పురి దారములను అంటి చెట్టు కోకుండా ప్రత్యేకించి బంధించితిమి.



మీ సొమ్ముకు ఎక్కువ కిలో మీటర్లు వరకు మీ సొమ్ముకు ఎక్కువ భద్రత.

దృఢమైన టైరును కొనండి.

ఫైర్‌స్టోన్

భారత దేశమునకు 40 ఏళ్ళకు పైబడి సేవ

దేశమంతటా అమ్మకంలో ఉంది—మీకు దగ్గరలో నున్న ఫైర్‌స్టోన్ డీలరును నేడే చూడండి.

జనవరి 1

మారుతీ - విజయవాడ

త్వరలో అన్ని ముఖ్య కేంద్రములలోనూ విడుదల

అశేష ప్రేక్షకుల — త్వరపడండి!
నేటి నుండి 7 వ వారం!
ఊర్వశి 70 ఎం. ఎం. ఎయిర్ కండిషన్డ్
విజయవాడ
మెకన్నాస్ గోల్డు
70 ఎం. ఎం.
టెక్నికలర్—ఫుల్ స్టీరియోఫోనిక్ సౌండ్
తరువాతి చిత్రం
చార్లెస్ డికెన్సు ప్రఖ్యాత నవల ఆలివర్ ట్విస్ట్ ఆధారంగా తీసిన చిత్రం
"ఆలివర్"
70 ఎం. ఎం.
టెక్నికలర్ — స్టీరియోఫోనిక్ సౌండ్



అందమైన వజ్రములు
ద్వి గుణీకృతమైన
అనంత మిచ్చే ఆహూమతి...
అది మంచిదై వుంజాతి
పైగా మీచే యివ్వబడింది
శ్రేష్ఠమైన వజ్రములకు
పేరు పొందిన
బా పాలాల్ & కంపెనీ
నగలు చేయువారు, రటన్ బజారు, మద్రాసు-3.

ఏజంట్లు కావలెను (ప్రతిచోటా)

మీ ఇంటిలోవుండే (పూర్తి టైము లేదా పార్ట్ టైం) పనిచేస్తూ మీ రాబడిని వృద్ధి చేసుకోండి. మీరు యిప్పుడు ఆర్ట్ సిల్కు చీరలు, టెర్లిన్, షూటింగ్లు, రెడీమేడ్ దుస్తులు, నైలాన్ మేజోళ్ళు, టైలకు ఆర్డర్లు పెకరించడం ద్వారా నెలకు రు 750/—గాని, మంచి కమీషనుగాని సంపాదించవచ్చు. మీకు అనుభవం అవసరంలేదు. లేదా పెద్ద పెట్టుబడి అక్కరలేదు. మీకు అన్ని మేము సహాయం చేస్తాము. అమూల్యమైన సహాయంకూడా చేస్తారు. బాగా ప్రయత్నించి సులభంగా ఫలితం పొందగలమార్గంలో వే ఉవ్యాపారం శ్రమగా ప్రారంభించండి. మా ఏజెన్సీ రిజర్వుచేసుకొనడానికి వేడే తగుసమయము. ఇప్పుడే మా అడ్రసును నోట్ చేసుకొని, ఉచిత శాంపిల్సుకు, షరతులకు వ్రాయండి.



Madras Agencies (APV), Roop Nagar, Delhi-7.

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్

12%

అంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ యివ్వబడును. ప్రారంభంలో 10% బోనసు అదనంగా కూడా 2 ఏళ్ల ఋణాలకు 2% మూడేళ్ళు అంతకు పైబడిన ఋణాలకు చెల్లించబడును.
ఋణాలకు: డైరెక్టర్ల పూచీ కలదు.
ఇతర వివరాలకు: సెక్రటరీ
వానగార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
'వాన్‌గార్డ్ హౌస్' 11, 12 సెకండ్ లైన్ బీచి మద్రాసు1
ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.

టెండరు నోటీసు

ఈ క్రింది పనికి 20—2—71 తేదీ మధ్యాహ్నము 3 గంటల వరకు దిగువ సంతకం చేసినవారిచే సీలు వేయబడిన టెండర్లు నిశ్చిత ఫారంలో స్వీకరించబడును. టెండర్లున్న కవరుపై పని పేరు వ్రాయవలెను. టెండర్లు అదేరోజు సాయంత్రం 4—00 గంటలకు హాజరుగాగల టెండరుదార్ల సమక్షంలో తెరువబడును.

టెండరు ఫారములు దిగువ సంతకం చేసిన వారి ఆఫీసునుండి 10.2.71 నుండి 19—2—71 వరకు వాటి ఖరీదు చెల్లించి పొందవచ్చును.

పనిపేరు.	ఎర్నెస్టు మనీ ధరావతు	పూర్తిచేసే కాల పరిమితి	టెండరు—షెడ్యూలు ఖరీదు.	అగ్రిమెంట్ ఫారం
హుజూరునగర్ లో కో ఆపరేటివ్ లాండ్ మార్టిగేజి బ్యాంక్ భవన నిర్మాణం.	రు. 2,700	4 నెలలు	రు. 20.40	ఎ.2 వరిణి

ఎర్నెస్టు మనీ ధరావతు దిగువ సంతకం చేసిన వారిపేర స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, హుజూర్‌నగర్ లో సొమ్ము చెల్లించబడగల వద్దతిని బ్యాంక్ డ్రాఫ్ట్ రూపంలో పంపవలెను. ఎర్నెస్టుమనీ జతపరచబడకుండా పంపబడిన టెండర్లు, గడువు తోపల చేరని టెండర్లు తిరస్కరించబడును. ఏటెండరునైనాగాని, అన్ని టెండర్లనుగాని ఏకారణము తెలుపకనే తిరస్కరించే అధికారం దిగువ సంతకంచేసిన వారికి కలదు.

ప్రెసిడెంట్
కో ఆపరేటివ్ లాండ్ మార్టిగేజి బ్యాంకు,
హుజూర్‌నగర్, నల్గొండ జిల్లా.

జనవరి, 1971
'ఆంధ్రప్రదేశ్'
సంక్రాంతి ప్రత్యేక సంచిక
వెలువడింది! తప్పక చదవండి!!
ఇందులో కొందరు రచయితలు:
కళ్యాణసింగ్, శశాంక, సంజీవదేవ్, కాళోజి, కొడవటిగంటి కుటుంబరావు, ముదిగొండ వీరభద్రమూర్తి, దివాకర్ల వేంకటావధాని, మేదూరి నాగేశ్వరరావు, బోయి భీమన్న, జె. బాపురెడ్డి, పోతుకూచి సాంబశివరావు, కుందుర్తి, సోమసుందర్, సైడిరాజు, గొల్లపూడి మారుతీరావు....
ఇంకా ఎందరో!
మీ ఏజంటువద్ద నేడే కొనండి
విడి ప్రతి 50 పైసలు
సాలు చందా రూ. 9
నేడే చందాదారులుగా చేరండి
లేనిచోట్ల ఏజంట్లు కావాలి
'ఆంధ్రప్రదేశ్'లో ప్రకటనలు చేయండి. అది తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో వెలువడుతోంది.
డైరక్టర్.
సమాచార, పౌరసంబంధ, యాత్రిక శాఖ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
హైదరాబాద్—1.

చిత్ర సమీక్ష

'కిలాడీ సింగన్న' లో నాగభూషణం, విజయలలిత, ఎస్. వి. రంగారావు

కిలాడి సింగన్న

దేశరక్షణకు సంబంధించిన రహస్య పత్రాలను శత్రు ఏజంట్లు, ఫోటో తీసుకుని పోయారు. వింగ్ కమాండర్ రంగారావును ఆ రహస్యాలు శత్రువుల చేతికి చిక్కకుండా పట్టుకోమని ప్రభుత్వం ఆదేశించింది.

రంగారావు శత్రువు జాడ తెలుసుకున్నాడు. కాని అతనికంటె ముందే ఒక అజ్ఞాత వ్యక్తి శత్రు ఏజంటును చంపి మైక్రో ఫిలింతో పారి పోయాడు. శత్రువు తాలూకు మరో వ్యక్తి అతన్ని వెన్నాడాడు. అజ్ఞాత వ్యక్తి ఆ ఫిలిం ఉన్న పులి బొమ్మ తాకెట్టును రైలుపెట్టెలోనే దాచి, దాని వివరం ఉన్న డైరీని తన కూతురు భారతికి ఇచ్చి విశాఖపట్నంలో 'కందిరీగ'కు అందజేయమని చెప్పాడు. శత్రువు కాల్పుగా చనిపోయాడు.

భారతి విశాఖపట్నం వెళ్ళింది. శత్రువులు వెంటబడ్డారు. తండ్రి ఇచ్చిన డైరీ ఆమె, ఎవరికీ చిక్కకుండా ఒకచోట పారేసింది. శత్రువులు ఆమెను హింసించారు. కాని కంది రీగ బృందం — ముగ్గురు ముసుగు మనుషులు వచ్చి ఆమెను కాపాడారు. ఆమె తన మేనత్త ఇంటికి వెళ్ళింది.

శత్రు ఏజంట్ల నాయకుడు జోగేందర్. అతను అంతర్జాతీయ స్మగ్లర్. దేశ రక్షణ రహస్యాలు శత్రువులకు అందించి కోట్లు సంపాదించాలనుకున్నాడు. కిరాతకుడు, లారీ డ్రైవరు అయిన కిలాడీ సింగన్న సహాయంతో శత్రు రహస్యాన్ని చేజిక్కించుకోడానికి ప్రయత్నించాడు.

భారతి, తన బావ ప్రసాద్‌తో విషయమంతా చెప్పింది. ఇద్దరూ కలిసి ఫిలిం తాలూకు వివరాలున్న డైరీని సంపాదించి కందిరీగకు అందజేయాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి జోగేందర్, కిలాడీ సింగన్న అడుగడుగునా అడ్డుతగిలారు.

చివరకు ఈ పనిలో వారు ఎలా విజయం పొందినదీ, వింగ్ కమాండర్ రంగారావు ఏంచేసినదీ, జోగేందర్ ముఠా ఏమైనదీ— మున్నగు విషయాలను సుప్రజా పిక్చర్స్‌వారి 'కిలాడీ సింగన్న' చిత్రం ఆసాంతం చూస్తే తెలుస్తుంది.

ఇందులో కిలాడి సింగన్నగా, వింగ్ కమాండర్ రంగారావుగా రెండు పాత్రలను ఎస్. వి. రంగారావు నటించాడు. అవకాశం ఉన్నంతలో ఆయన చక్కగా నటించాడు. జోగేందర్‌గా నాగభూషణం, అతని ప్రియురాలుగా విజయలలిత, భారతిగా వాణిశ్రీ, ప్రసాద్‌గా హరనాథ్ నటించారు.

ఇంకా చంద్రమోహన్, రాజబాబు, రమణారెడ్డి, సూర్యకాంతం, జూనియర్ కాంచన, విజయశ్రీ, అర్జా జనార్దనరావు, విజయరాధిక ప్రభృతి ముఖ్యపాత్రలు ధరించారు.

స్టంట్ పిక్చర్స్‌లో మామూలుగా ఉండే ట్రిక్కులూ, ఫైట్స్, సెక్స్ డాన్సులు అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. కథలో అంత పట్టులేకపోయినా చిత్రీకరణ బాగుంది. రాజబాబు, రమణారెడ్డి హాస్యం కడుపుబ్బ నవ్విస్తుంది. ప్రధాన నటీనటులను తగినంతగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది.

మాటలు: కొండేపూడి లక్ష్మీనారాయణ. పాటలు: కొసరాజు. సంగీతం: కోదండపాణి. కళ్ళప్ప: ఛాయాగ్రహణం. బి. ఎస్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టి. ఆర్. చక్రవర్తి, బి. ఎస్. మూర్తి నిర్మాతలు.

పూర్ణావారు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 13 న పూర్వశిలో ప్రత్యేకంగా పత్రికలవారికి చూపించారు.

—రెంటాల

నానక్‌నామ్ జహాజ్‌హై

ఉత్తమ పంజాబీ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు, ఉత్తమ సంగీతానికి జాతీయ అవార్డు పొంది, అమృతసర్‌లో గోల్డెన్ జూబిలీ చేసుకొన్న కల్పనాలోక్ వారి ఈస్ట్‌మన్ కలర్ పంజాబీ చిత్రం 'నానక్ నామ్ జహాజ్ హై' త్వరలోనే ఆంధ్రలో రాజశ్రీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విడుదల కానుంది.

పృథ్వీరాజ్ కపూర్, విమి, సోమ్‌దత్తు, నిషి, సురేష్, సీతా, తివారీ, రాజరాణి, జాగీర్దార్, డేవిడ్, మాస్టర్ రతన్, ఐ. ఎస్. జోహార్‌లు నటించిన ఈ చిత్రం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ చండీఘర్ ప్రభుత్వాల నుంచి వినోదపు పన్ను మినహాయింపు పొందింది. కథ బేకల్ అమృతసరి, రచన: దర్శకత్వం: రామ్ మహేశ్వరి, నిర్మాణం: పన్నాలాల్ మహేశ్వరి, సంగీతం: ఎస్. మొహిందర్‌లు నిర్వహించిన ఈ చిత్రాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పంజాబ్ హర్యానాల ప్రధాన న్యాయమూర్తులు, ఇంకాఅనేకమంది బహువిధాల ప్రశంసించారు.

'కబ్? క్యూం? ఔర్ కహా(?' లో ధర్మేంద్ర, బబిత

కబ్? క్యూం? ఔర్ కహా(?

ఆస్తి ఎటువంటి ఘోరమైన పనులనైనా చేయిస్తుంది. దల్జిత్ (ప్రాణ్) సవతి అన్న రాయ్‌బహదూర్ జగదీష్ ప్రసాద్‌ను ఆస్తికోసం చంపివేశాడు. అది వారు ప్రమాదంలో మరణంలా కనిపించింది కనుక పోలీసులు ఎవరినీ అరెస్టు చెయ్యక ఆకేసు 'క్లోజు' చేశారు.

రాయ్ బహదూర్ జగదీష్ ప్రసాద్ కుమార్తె ఆషా (బబిత) విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వస్తూ ఏడెన్‌లో ఓ కేసు పరిశీలించి తిరిగి వస్తున్న సి. ఐ. డి. అధికారి ఆనంద్ (ధర్మేంద్ర) ఆ ఓడలోనే ఎక్కగా అతనితో ముందు పేచితో ప్రారంభమై తరువాత అది ప్రణయంగా మారుతుంది. దల్జిత్ దగ్గర డబ్బు లేదు. ఆషా ఉన్న ఒక్క ఆటంకమూను. ఆమెను కూడా కడతేర్చా లనుకొంటాడు. తండ్రి మరణవార్త విని ఆమె దిగ్భ్రాంతి చెందుతుంది కాశ్మీర్ వంటి చోట విశ్రాంతి అవసరమంటాడు డాక్టర్. సహచరుడు బిహారీ (దర్శక నిర్మాత అర్జున్ హింగోరాణి) తో సంప్రతిస్తాడు. ముందు ఆమె సరస్సులో స్నానం చేస్తున్నప్పుడు చంపబోతాడు. తదుపరి మత్తుమందు కలిపిన కాఫీ ఇస్తాడు. ఆ కాఫీ త్రాగి ఆమె మోటారు లాంచిలో వేగంగా వెడుతూ ప్రమాదంలో పడనుండగా ఆనంద్ కాపాడతాడు.

కాశ్మీర్ నుంచి తిరిగి రాగానే రాయ్‌బహదూర్ మరణరహస్యం తిరగతోడ మంటారు పై అధికారులు. ఈలోగా దల్జిత్ ఆషా స్నేహితురాలు లత (సుజాత) పై అత్యాచారం జరపబోగా ఆ సంఘర్షణలో ఆషా దల్జిత్ రివాల్వర్ తీసుకొని ప్రేలుస్తుంది. అదే సమయంలో మరో రివాల్వర్ కూడా ప్రేలడం ఆషా గమనించలేదు. దల్జిత్ పడిపోయాడు రక్తపుమడుగులో పొర్లుతున్న అతడు చనిపోయాడనుకొని హడలిపోయి, ఆషా, లత దల్జిత్ దేహాన్ని ఒక పెట్టెలో చేర్చి కారులో తీసుకు వెళ్లి ఒకచోట పూలలో వదిలివేస్తారు. వారిని ఒక పోలీసు ఉద్యోగి ఆపుచేసి అన్ని ప్రశ్నలు వేసి వదిలివేస్తాడు.

తిరిగి వచ్చినప్పటి నుండి ఆషాను హత్య చేసిన నేరం భయ భ్రాంతి హెచ్చుతుంది. అడుగడుగున హడలిపోతోంటుంది. రాయ్ బహదూర్ మరణ రహస్యం దర్యాప్తులో దల్జిత్‌ను కలుసుకోడానికి ఆనంద్ వస్తాడు. పోలీసు ఆఫీసర్ ద్వారా ఆమె కారులో పెట్టె తీసుకుపోయిన వైనం వింటాడు. పెట్టె కనిపిస్తుంది. శవం కనిపించదు.

చనిపోయా డనుకున్న దల్జిత్ బ్రతికి బయట పడతాడు. ఆషాను చంపివేయడానికి మరో యత్నం చేస్తాడు. ఆనంద్ అడ్డపడతాడు.

దల్జిత్ నిజంగా మరణించలేదా? తిరిగి ఎలా వచ్చాడు. చివరకేమైనాడు? ఆషాపై ఆనంద్ అనుమానం తీరిపోయిందా? ఈ ప్రశ్నలకు పతాక సన్నివేశంలోనే సమాధానం గ్రహించాలి.

కపిలేశ్వర్ ఫిలింస్ బ్యానర్ క్రింద అర్జున్ హింగోరాణి తనే కథ వ్రాసి, బిహారీ పాత్ర ధరించడమే గాక చిత్రాన్ని డైరెక్టు చేశాడు. ఆనంద్‌గా ధర్మేంద్ర మామూలు హుషారుగా నటించాడు. బబిత అందచందాలతో రొమాంటిక్‌గా నటించడమే గాక 'గిల్టీ కాన్షస్' లో భయ విభ్రాంతులను చక్కగా ప్రదర్శించింది. చక్కగా నాట్యం చేసింది కూడా.

దల్జిత్‌గా ప్రాణ్ నటనను గురించి ప్రత్యేకంగా వ్రాయ నక్కరలేదు. ఇటువంటి విలన్‌పాత్రలలో ప్రాణ్‌కు హిందీ చిత్ర సీమలో సాటిలేరు.

ధుమల్, మోహన్ చోటీ హాస్యం అందించారు. ప్రథమార్ధ భాగం రొమాన్సుతోను, ద్వితీయార్థం క్రైం టచ్‌తో సస్పెన్సు తోను చకచక సాగిన ఈ చిత్రానికి ధ్రువ్ ఛటర్జీ స్క్రీన్ ప్లే, ఎస్. ఎం. అబ్బాస్ మాటలు వ్రాయగా కల్యాణ్‌జీ ఆనంద్‌జీలు వీనుల విందొనరించే సంగీతం సమకూర్చారు.

హెలెన్ మధుమతుల 'గెస్ట్' డాన్సు ఇతర నాట్యాలు బాగున్నాయి.

కాశ్మీరుకు హంగు లన్నింటితో రూపొందిన ఈ చిత్రంలో పైట్లు ఢిల్లింగ్ గా వున్నాయి. నవరంగ్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

శ్రీ డి. ఎల్. ఎస్. రాజు, శ్రీ వి. రామకృష్ణ మెమోరియల్ పరిషత్తు విజయవాడ వారు నిర్వహించిన నాటకల పోటీలో వెంకటేశ్వర ఆర్ట్స్ వారి 'ఉలిపికట్టె' నాటికకు ప్రథమ బహుమతి లభించింది.

జీవన్ మృత్యు
ఫిబ్రవరి 5 విడుదల

కొత్తనటి ఆంధ్రాల రాణి రాఖీ, ధర్మేంద్ర, రమేష్‌దేవ్, అజిత్, కన్నయలాల్, జాగీర్దార్, లీలామిట్నిస్, రూపేష్‌కుమార్ మున్నగు నటీనటులతో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద శ్రీ తారాచంద్ బర్జాత్యా ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన హిందీ చిత్రం 'జీవన్ మృత్యు' ఫిబ్రవరి 5 న ఆంధ్రలో రాజశ్రీ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా విడుదలకానుంది.

డాక్టర్ బిశ్వనాథ్‌రాయ్ కథ, గోవింద మూనిస్ స్క్రీన్‌ప్లే, సంభాషణ, ఆనంద్ బక్షి పాటలు వాసిన ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకులు.

నటరాజ కళామండలి విజయవాడవారు ప్రసిద్ధ నటుడు శ్రీ చిన్నకోట రామన్న నందులను ఇటీవల సన్మానించినప్పటి చిత్రం

స్వర్గం

శివాజీగణేశన్, కె. ఆర్. విజయ, విజయలలిత, రాజశ్రీ, నగేష్, ఎం. ఆర్. వాసు మున్నగువారు నటించిన కస్తూన్ ప్రొడక్షన్స్ సమర్పించు వినాయక ఫిలింస్‌వారి పూర్తి ఈస్ట్‌మన్ కలర్ తెలుగుచిత్రం త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యకేంద్రాలలో వెస్టైటేపిక్చర్స్ ద్వారా విడుదల కానుంది.

ఈ చిత్రానికి దర్శకుడు రామన్న. సంగీతం విశ్వనాథం. మాటలు, పాటలు: ఆనిసెట్టి. ఛాయ: రెహమాన్.

రేడియో

శనివారం, జనవరి 23
శక 1892 మాఘ 3

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గద్యం, 6—40 పి. మనోరమ: వయొలిన్, 7—00 తె. వా., 7—15 కె. జి. షిండే, 7—45 సంకీర్తనం, 8—30 విజయవాడ వలె. మధ్యాహ్నం: 12—25 స్వరవల్లరి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 పి. మనోరమ: వయొలిన్, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 మీరు కోరిన పాటలు, 2—30 బాలానందం. సాయంత్రం: 5—30 జానపద గేయాలు, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారము, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా. 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 గీతమాలిక, 8—00 లలిత సంగీతం, 8—30 మీరుకోరినపాటలు, 9—15 నాటిక, (విజయవాడనుండి రిలే), 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము రాం మరాఠే: గాత్రం (ఢిల్లీనుండి రిలే,) 11—05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 పాలవెల్లి, 8—30 ఎమ్. నరసింగరావు: వీణ. మధ్యాహ్నం: 11—45 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 హైదరాబాద్ వలె, 1—40 పసిడిపంటలు, 1—50 తె.వా. 2—05 ఎమ్. నరసింగరావు: వీణ,, సాయంత్రం: 5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 సంప్రదాయ సంగీతం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 కల్పలత, 7—00 తె. వా 7—15 వంటసీమలు, 7—45 యువభారతి, 9—15 తారుమారు నాటిక రచన: మల్లాది వెంకట కృష్ణశర్మ, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము రాం మరాఠే గాత్రం (ఢిల్లీనుండి రిలే), 11—05 ప్రసార సమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 సంగీతామృతం: రాత, జయలక్ష్మి, 7—30 టి. రుక్మిణి: వయొలిన్, కోయంబత్తూర్ ఎస్. రామస్వామి: మృదంగం, 8—45 చిత్రగానం, 9—15 వాద్య సంగీతం, 9—30 ఆర్. లీలామణి. మధ్యాహ్నం: 12—00 టి. కె. రామస్వామి, 1—00 ఆర్.లీలామణి, 1—30చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రం: 5—00 జి. కమల: గోటువాద్యం, 5—45 మెల్లిశై, 6—45 చిత్రగానం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము రాం మరాఠే: గాత్రం (ఢిల్లీనుండి రిలే), 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి ధర్మపురం స్వామినాథన్, 7—30 మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నం: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., సాయంత్రం: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 రసమయి, 7—00 తె. వా., 8—25 ఎన్నిస్సై: టి. ఎన. రాజరత్నం పిళ్ళై: నాదస్వరం, తెతె—రార్ ప్రసార సమాప్తి.

శ్రీ రాజనాలగారు సమర్పించు

పద్మశ్రీ
సాంఘిక నాటకము
రాజనాల, ఆనంద్, రాంబాబు.
శ్రీకాంత్. సునీత, లలిత, కనకదుర్గ
నిర్వాహకులు: ఎం. ఎస్. మూర్తి.
కేఫ్ జైహింద్ (మేడ)
విజయవాడ, ఫోన్: 4829.

ARC
ఇప్పుడు ట్రాక్టర్ టైర్లను కూడ రీట్రెడ్ చేస్తున్నది
పూర్తి సర్కిల్ రీట్రెడింగ్
(దక్షిణాదిన ఈరకంవాటిలో మొట్టమొదటిది)
వ్యవసాయ దార్లకు అధికోత్పత్తికి తోడ్పడుతుంది.
కొత్త టైరు మైలేజికి రోడ్డును బాగా అమముకొనడానికి
ఎ ఆర్ సి రీట్రెడింగ్
ధి అణ్ణామలైస్ రీట్రెడింగ్ కార్పొరేషన్.
మద్రాసు-32.
(ఫోన్: 801:00 అంక్ 802926)

మీ జీవితమును కాంతివంతము చేసుకొనండి.
'సీమక్'
ప్లాస్టిక్ ఇంటి వస్తువులతో
సౌకర్యము, అందము, పొందిక, చూచుటకు ముచ్చట, తేలికయు, చాలా కాలము మన్నును.
ప్లాస్టిక్ ఇంటి వస్తువులు ఆధునాతన గృహములకు సరిపడును.



సీమక్ గ్రూప్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
(ప్లాస్టిక్ విభాగము)
5/7, సిద్ధపుర ఇండస్ట్రియల్ ఎస్టేట్,
గోరెగావ్ (వెస్టు), బొంబాయి—62.
సీమక్ మైనోరా కొరకు
3 BROTHERS/SG/70 TEL

డబ్బును పొదుపు చేయడంలో సృజనాత్మకత ఏమిటి?
మీరు ఆదా చేసే విధానం!



డబ్బును ఆదాచేయడంలో సృజనాత్మక విధానాన్ని చేపట్టడం అవసరం. భద్రంగానూ లాభదాయకంగానూ వుంటూనే మీ డబ్బును మీ యిష్టంవచ్చినట్లు చేసుకొనే స్వేచ్ఛకూడా వుండగల ఒక పొదుపు విధానం మీకు కావాలి.

అందుకు ఉత్తమమైనది మార్గదర్శి చిట్ ఫండ్. దానిద్వారా మీరు ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేయగలుగుతారు. మీ డబ్బుకు భద్రత వుంటుంది. అయినా మీకు త్వరగా రొక్కం కావలసివస్తే పెద్ద మొత్తం పుట్టించగలుగుతారు. పైగా మంచిలాభాలు కూడా వస్తూ వుంటాయి.

మీరూ మీ డబ్బూ కూడా ఇబ్బందిన పడవద్దు. సృజనాత్మకంగా పొదుపు చేయండి. ఇప్పుడే మార్గదర్శి చిట్ ఫండ్‌లో చేరండి.

డబ్బుకోసమేనా మీ చింత? మార్గదర్శి ఉన్నది మీ చెంత.

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్
అబిడ్ సెంటర్, హైదరాబాదు-1 ఫోన్: 46225 శా-విసెంట్ రోడ్డు, విజయవాడ-2 ఫోన్: 7787
మెయిన్ రోడ్డు, విశాఖపట్నం - 1

బహిరంగ వేలం

సికింద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ కె. ఏ. ఆర్. బాబూఖాన్ నుంచి ఇన్‌కంటాక్సు బకాయిలు రాబట్టుకొనడానికి గాను ఈ ఆఫీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. వెంకటరత్నం క్రింద వివరించబడిన స్థిరాస్తులు ప్రతి జాబితా ఎదురుగా సూచించబడిన తేదీ, సమయంలో బహిరంగ వేలంద్వారా విక్రయిస్తారు.

వరుస నెం.	ఆస్తి వివరం	తేదీ, సమయం
1.	నాంపల్లి స్టేషన్ రోడ్ పక్కనే వున్న ఒక రెండంతస్తుల భవనం క్రింది భాగంలో 7 షాపులు, మొదటి అంతస్తులోని పోర్షనులో ఒకటి మాత్రమే ఆక్రమించుకొనబడి మిగిలినవి ఖాళీగా వున్నవి. బిల్డింగ్ నెంబర్లు 11—6—322 నుంచి 335 వరకు. మొత్తం స్థలం వైశాల్యం 220 చ. గజములు మొత్తం బిల్డింగ్ ఒకే లాటుగా ప్రారంభంలో అమ్మబడుతుంది అవసరమైతే షాపువారీ లాట్లుగా అమ్మబడుతుంది. ఆస్తి విలువ సుమారుగా రు. 60,000 —	27—1—1971 బుధవారం ఉదయం 11 గం.
2.	నల్లగుట్టలో 5540 చ. గ. స్థలం మూడువైపుల ప్రహరీగోడ వాలుగా పైవున రాతిగంజి బస్సు డిపో, 5 చిన్న బిల్డింగులు, కొన్ని షెడ్లు ప్రస్తుతం ఒక కల్లు దుకాణంచే ఆక్రమించుకోబడి వున్నాయి. నెం. 5—4—213 భవన నిర్మాణానికి అనువుగా ప్లాట్లు వేయడానికి స్థలం అనుకూలమైనది. ముందుగా ఒకే లాటుగా విక్రయించబడుతుంది. అవసరమైతే వేర్వేరు లాట్లుగా అమ్మబడుతుంది. ఆస్తి విలువ సుమారుగా రు. 1,20,000	28—1—1971 గురువారం ఉదయం 11 గం
3.	62,920 చ. గ. (సుమారు 13 యకరాలు) స్థలం సర్వే నెంబర్లు 48, 69, సికింద్రాబాద్ నుంచి ప్రకాశ్‌నగర్ వద్ద పోలీస్ లైన్సుకు పోయేరోడ్డులో రసుల్పురావద్ద వున్నది. నెంబరు 1—8—303/1 మరియు 1—8—303/2 విలువ సుమారుగా రు. 3,00,000 — ఈ స్థలం ఒకే లాటుగా గాని విడిగా గాని అమ్మబడును.	30—1—1971 శనివారం ఉదయం 11 గం

మున్సిపాలిటీ పన్నుల బకాయిలు ఏమైనా వుంటే అమ్మకం డబ్బునుండి డిపార్టుమెంటు ఇస్తుంది. ఈ ఆఫీసుకు తెలిసినంతవరకు అటువంటి బకాయిలు లేవు. పాడ్చు పాటతో 25% అప్పటికప్పుడే చెల్లించి మిగిలింది వేలం తేదీ నుంచి 15 రోజులలోపున చెల్లించాలి. వేలానికి 30 రోజులకు పిదప అమ్మకం ఖాయపరచబడి సేల్ సర్టిఫికెట్ జారీ చెయ్యబడును. స్టాంపు లేక రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించనక్కరలేదు. ప్లానులు ఇతర వివరాలు ఈ ఆఫీసునుంచి లభించగలవు.

(సం॥) జి. సుబ్రహ్మణ్యం,
టాక్సు రికవరీ ఆఫీసర్, ఇన్‌కంటాక్సు డిపార్టుమెంట్, హైదరాబాద్.

ఫోన్ నం. 43676
44893

విశాఖపట్టణం టౌన్ ప్లానింగ్ ట్రస్టు
టెండరు నోటీసు

ఈ క్రింద పనుల నిర్వహణకు నిర్ణీత ఫారములో కవరుపై విడివిడిగా పనులకు వంపిణీ వ్రాసి సీలువేయబడిన టెండర్లు ఛైర్మన్, టౌన్‌ప్లానింగ్ ట్రస్టువారిచే 22.2.71 తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు స్వీకరించబడి ఆదేరోజున సాయంత్రం 4—00 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షంలో తెరువబడను.

టెండరు ఫారములు సెట్టు 1 కి స్వయంగా రు. 10—30 (పది రూపాయలు ముప్పది పైసలు) పోస్టుద్వారా రు. 12 —(పన్నెండు రూపాయలు) (వాపసు ఇవ్వబడదు) చెల్లించి ఛైర్మన్ టవున్‌ప్లానింగ్ ట్రస్టు విశాఖపట్టణం వారి ఆఫీసునుంచి 5—2—71 వరకు పొందవచ్చును.

టెండరుకు నిర్ణయించబడిన డిపాజిట్టు 22—2—71 తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపుగాని అంతకుముందే గాని టౌన్ ప్లానింగ్ ట్రస్టు ట్రెజరీ (ఛైర్మన్ గారి ఆఫీసు) విశాఖపట్టణం లో డిపాజిట్ చెయ్యవలెను. బ్యాంక్ చెక్కులు, రొక్కపు రసీదులు అంగీకరించబడవు. ఏర్పాటైనవి డిపాజిట్టు జతపరచబడని టెండర్లు తిరస్కరించబడును.

ఏ టెండరునైనాగానీ, అన్ని టెండర్లనుగాని ఏకారణము తెలుపకనే అంగీకరించుటకు లేక నిరాకరించుటకు ఛైర్మన్ టౌన్‌ప్లానింగ్ ట్రస్టు విశాఖపట్టణం వారికి అధికారం కలదు.

వరుస నెం.	పని వివరము.	ఎర్పాటైన పనీ ధరావతు మొత్తం.	ఎస్టిమేటు మొత్తం ఖరీదు.	సుమారుగా టెండరు పెట్టవలసిన మొత్తం.	కాలపరిమితి
1.	2.	3. రు.	4. రు.	5. రు.	6.
1.	సీతమ్మధార లే అవుట్ పదరన్ ఎక్స్‌టెన్షన్‌కు నీటి సప్లయి పదుపాయములు సమకూర్చుట. (ఏ), ఏ. సి. క్లాస్ 2 ప్రెషర్ — పైపులు సి. ఐ. స్పెషల్స్, వాల్వుల సప్లయి డెలివరీలు.	3,408 —	1,20,475 —	1,13,603 —	ఆరు మాసాలు
	(బి) నీటి సప్లయి డిస్ట్రిబ్యూషన్ సిస్టం ఏ. సి. క్లాస్ 2 ప్రెషర్ వాటర్ మెయిన్స్ వేయుట, జాయింట్ చేసి టెస్టు చేయుట వాల్వులు అమర్చుట, మేసన్రీ వాల్వ్ పిట్సు— నిర్మాణం సహా	926 —	32,752 —	30,883 —	ఆరు నెలలు
2.	సీతమ్మధార పదరన్ ఎక్స్‌టెన్షన్ వద్ద సి.సి. హోలో బ్లాక్ మేసన్రీతో 14 ఎల్. ఐ. జి. ఇళ్ళ ఆన్ని టికి కాంపౌండరీ గోడల నిర్మాణం	225 —	7,780 —	7,491 —	ఒకనెల
3.	లాసన్స్ బే లే—అవుట్‌లో — డబ్ల్యుయు. బి. ఎం. రోడ్ల నిర్మాణం.	7,512 —	3,08,000 —	2,50,388 —	12 నెలలు
4.	లాసన్స్ బే లే—అవుట్ ఎక్స్‌టెన్షన్ (సౌత్)లో డబ్ల్యుయు. బి. ఎం. రోడ్ల నిర్మాణము.	2,852 —	1,02,000 —	95,064 —	9 నెలలు
5.	ఈస్ట్ పాయింట్ లేఅవుట్ (ఎక్స్‌టెన్షన్) లో డబ్ల్యుయు. బి. ఎం. రోడ్ల నిర్మాణము,	2,217 —	79,000 —	73,906 —	6 నెలలు

(సం) జి. రంగారెడ్డి
విశాఖపట్టణము.

జనవరి 9, 10, 11 తేదీలలో రాజమండ్రిలో జరిగిన అఖిలాంధ్ర సాధుపరిషత్ సమావేశంలో కుర్తాళం పీఠాధిపతి ప్రసంగిస్తున్నప్పటి చిత్రం. జీవకారుణ్య సంఘం అధ్యక్షుడు స్వామి కారుణ్యానంద, పరిషత్ అధ్యక్షులు శ్రీ నిత్యానందస్వాములవారిని చూడవచ్చు.



ఆస్ట్రేలియా 260 (1 వికెట్టుకు)
ఐ. చాపెల్ సెంచరీ

మెల్బోర్న్, జనవరి 21: నేడిక్కడ ప్రారంభమయిన అయిదవ క్రికెట్ టెస్టులో, ఆస్ట్రేలియా, నేటి ఆట ఆఖరుకు, ఒక వికెట్టు నష్టానికి 260 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ అయాన్ చాపెల్ 105 రుగులతో సెంచరీచేసి అజేయుంగావున్నాడు.

ఆస్ట్రేలియన్ కెప్టెన్ లారీ టాస్‌గెలిచి స్టాక్ పోల్‌తో ఇన్నింగ్సు ప్రారంభించాడు.

సిడ్నీ టెస్టులో చాపెల్‌ను రెండవ ఓపనర్‌గా తీసుకొనగా, దానిపై కొన్ని నిశిత విమర్శలు వచ్చాయి.) ఇంగ్లండ్ ఫాస్టు బౌలరు షటిల్‌వర్త్ బదులు లేవర్‌ను ప్రవేశపెట్టింది. స్నో మొదటి ఓవర్లోనే 4 బంపర్లు వేయగా ప్రేక్షకులు గోలచేశారు. స్టాక్ పోల్ ఈ బంపర్లను తప్పించు కొంటూ అస్థిరంగా బాట్ చేశాడు. ప్రారంభంలో, ఇంగ్లండ్, ఫీల్డర్లు 3 కాచెస్ జేజారారు. ఇవి కష్టమైనవని చెప్పవచ్చు. ఒకసారి, నాట్ లారీ కొట్టిన బంతిని నాట్ పట్టినట్లు ప్రకటించారు. కాని, అంపైరు భిన్నాభిప్రాయం వెలిబుచ్చారు. బహుశః బంతి నేలనుతాకి పైకి లేచివుండాలి స్నో ఓవర్ ఆఖరున తన స్వెట్టరు నేల విసిరి తన నిరసన చూపడం కూడా జరిగింది. ఏమైతేనేం, లారీ, స్టాక్‌పోల్ లంచ్ వరకు విడబడకుండా, 64 పరుగులు చేశారు.

లంచ్‌తర్వాత, వెంటనే ఒలివియేరా,లేవర్ తోడ్పాటుతో, స్టాన్‌పోల్ వికెట్టు తీసుకొన్నాడు.లారీ దెబ్బ తగిలి విరమించాడు. వైస్ కెప్టెన్ ఛాపెల్(105), రెడ్‌పాత్(70) ఆట చివరకు నిలబడి ఆస్ట్రేలియన్ స్కోరు 260 వరకు తీసు కెళ్లారు. ఇంగ్లాండ్ ఫీల్డింగులో మరి రెండు కాచెస్ జార విడిచారు. ఇప్పటి స్కోరునుబట్టి, ఆస్ట్రేలియా నిశ్చిత స్థితిలో వుందని చెప్పవచ్చు.

ఆస్ట్రేలియన్ జట్టులో మాకెట్‌ను 12వ ఆటగానిగా మార్చారు. హాంప్‌షైర్ అనారోగ్యంవల్ల, విల్సన్ ఇంగ్లండ్ జట్టులో 12వ ఆటగాడుగా తీసుకో బడ్డాడు.

జట్టులలోనివారి పేర్లు :

ఆస్ట్రేలియా: బిల్, లారీ, స్టాన్ పోల్, ఐ.చాపెల్, రెడ్‌పాత్, జి. ఛాపెల్, మార్ష్, ఒ కీఫ్, గ్లీసన్, డంకన్, థామ్సన్, ఇల్లింగ్‌వర్త్, బాయ్‌కాట్, లక్ హార్స్టు,జాన్ ఎడ్రిచ్, కౌడ్రా, ఒలివియేరా, నాట్, స్నో,అండర్‌వుడ్, విల్లిస్.

ఆంధ్ర వెయిట్ లిఫ్టింగ్ జట్టు

విజయవాడ, జనవరి 22: ఢిల్లీలో 11 ఫిబ్రవరి నుండి జరుగనున్న 23వ జాతీయ వెయిట్ లిఫ్టింగ్, శరీర సౌష్టవ పోటీలలో పాల్గొనే ఆంధ్రజట్టుకు ఈక్రింది వార్ని ఎన్నిక చేసినట్లు కార్యదర్శి శ్రీ యస్. నారాయణరావు తెలియ చేశారు.

ఎస్. సూర్యారావు(ఫ్లై) కె. వెంకటరాజు (బాంటమ్), యం. ఎ. దీన్(ఫెదర్), కె. అప్పారావు, కె. సోములు(లైట్), అన్నారావత్ (మిడిల్), బల్బీర్‌సింగ్ (లైట్‌హెవీ).

శరీర సౌష్టవ విభాగము: కృష్ణమూర్తి, కె. అప్పారావు, ప్రకాశ్‌రెడ్డి.

ఈ జట్టు 8 ఫిబ్రవరిన ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్ల కలదు. శ్రీయుతులు నారాయణరావు, కె. ఆర్. చౌదరి, ఎస్. రత్నం జట్టు వెంట అఫీషియల్స్‌గా వెళ్లెదరు.

విశ్వ విద్యాలయ క్రికెట్ ఫైనల్

విశాఖపట్నం, జనవరి 21: ఆంధ్ర విశ్వవిద్యాలయంవారి ఆధ్వర్యమున నిర్వహించబడుతున్న అఖిలభారత విశ్వవిద్యాలయక్రికెట్ (రోహిన్‌టన్ బారియా ట్రోఫీ) ఫైనలులో నిన్నటి ఆట ఆఖరుకు మద్రాసు మొదటి ఇన్నింగ్సులో 238 పరుగులు చేసింది.మద్రాసు బాట్స్‌మన్ ముకుంద్ 137 పరుగులతో సెంచరీ చేసి తన జట్టును మరొక సారి ఆదు కొన్నాడు. మొదటి 4 వికెట్లు 69 పరుగులకే పడిన తర్వాత, రవిచంద్రన్ (32) ముకుందా తోడ్పాటుతో మద్రాసుకోలుకొంది.

ప్రతిగా ఆట ఆఖరుకు, బొంబాయి 1 వికెట్టు నష్టానికి 78 పరుగులు చేసింది. స్కోరు :

మద్రాసు: 238(ముకుందు 137., కులకర్ణి 21.4—2—66—4)

ఇతర వార్తలు

పసలపూడి (తూ: గోదావరి) లో జరిగిన బాల్ బాడ్మింటన్ టోర్నమెంటులో సింగరేణి కొల్లయరీస్ జట్టు, ఫైనలులో శ్రీనివాసక్లబ్‌ను ఓడించింది. విజేతల జట్టులోని వారిపేర్లు: ఎస్. సుబ్రహ్మణ్యం(కెప్టెన్) ఐ. తాతారావు, డి.వి. రెడ్డి, లవ్వారావు,ఇనయతుల్లా, ఏలూరు జట్టులో ఆంధ్రా లెఫ్ట్ బ్యాక్ ఎ. ఖాన్ ఆడాడు.

హైదరాబాద్‌లో జరిగిన అంతితపాలశాఖవారి అంతర్ మండలం ఫుట్‌బాల్ చాంపియన్ షిప్పులో, మైసూరు ఆఖరి పోటీలో ఆంధ్రాను 4—0 గోల్సుతో ఓడించి, తిరిగి చాంపియన్ షిప్ సాధించింది. ఆంధ్రాకు రన్నర్స్ బహుమతి లభించింది. మైసూరు జట్టులోని ముస్తాఫాకు ప్రత్యేక బహుమతి ఇవ్వబడింది.

పదిగూడెం గ్రామ పంచాయతీ భవనమునకు రాష్ట్ర సమాచార మంత్రి శ్రీ వాసుదేవరావు ప్రారంభోత్సవం జరిపినప్పటి చిత్రం.

యాకమూరులో హరిజన కాలనీ
సమితి అధ్యక్షుడు శ్రీ కాకాని రామమోహనరావు శంకుస్థాపన

గన్నవరం, జనవరి 21: కృష్ణాజిల్లా ఉయ్యూరు సమితికి చెందిన యాకమూరులో సమితి అధ్యక్షుడు శ్రీ కాకాని రామమోహనరావు హరిజనకాలనీకి శంకుస్థాపన చేశారు. శ్రీ బొప్పరపు సుబ్బారావు సభకు అధ్యక్షతవహించి, శ్రీ రామమోహనరావు గుణగణాలను కొనియాడారు. ఉయ్యూరుసమితిలో మొత్తం 10 గ్రామాలలో హరిజనకాలనీలు నిర్మించబడతాయని సమితి అధ్యక్షులు చెప్పారు. గూడవల్లిసర్పంచ్ శ్రీ కోనేరు రంగారావు మాట్లాడారు.

40 మందికి వస్త్రాల పంపిణీ

హరిజనులు, ఇతర పేదలకు మొత్తం 40 మందికి సమితి అధ్యక్షుడు శ్రీకాకాని రామమోహనరావు వస్త్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ శ్రీ గాది మధుసూదనరెడ్డి వందన సమర్పణ చేశారు.

కోరుకొండలో కృష్ణమూర్తి శాస్త్రి వర్ధంతి

రాజమండ్రి, జనవరి 21 : రాజమండ్రికి 12 మైళ్ల దూరంలో గల కోరుకొండ గ్రామంలోని శ్రీ ఎ. ఎస్. ఎన్.మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కవి సార్వభౌమ స్వర్గీయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 10 వ వర్ధంతి హెడ్మాస్టరు శ్రీ జొన్నలగడ్డ వెంకటసుబ్బారావు అధ్యక్షతన జరిగింది.

శ్రీ ఎస్. గంగాధరరామారావు సభను ప్రారంభించారు. శ్రీయుతులు పాకాల సూర్యనారాయణమూర్తి, జె. వి. సుబ్బారావు డాక్టర్ శ్రీ పాద వెంకట సోమయాజులు ప్రభృతులు స్వర్గీయ కృష్ణమూర్తి కవితా విశేషాలను గురించి ప్రసంగించారు.

'పంకజ్ జగన్నాథ్' వరివంగడాలు
మునిపల్లె రైతుల ప్రయోగాత్మకకృషివివరాలు

బాపట్ల, జనవరి 21: "పంకజ" అనే క్రొత్త వరివంగడం మునిపల్లె గ్రామంలో శ్రీ దాసరి ప్రకాశరావు పొలంలో ప్రయోగాత్మక పథకంక్రింద పండించగా ఈ సంవత్సరం యకరానికి25క్వింటాళ్ల 3.5 కిలోలు 34 బస్తాలు, "జగన్నాథ్" అనే వరి ఒక వరివంగడం తొప్పలపూడి గ్రామంలో శ్రీ ఎస్. సీతారామయ్య భూమిలో ప్రయోగాత్మకంగా వేయగా ఎకరాకు 22 క్వింటాళ్ల 50 కిలోలు (30 బస్తాలు) పండినవని శ్రీ జి. వి. రత్నం కో ఆర్డినేటింగ్ ఆఫీసరు చెప్పారు. ఈప్రయోగాలను గుంటూరు జిల్లా విస్తరణ కార్యక్రమంక్రింద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపిందనిచెప్పారు.

పంకజ వంగడం విత్తనం పొడవుగాను, దిట్టంగాను వున్నదని, జగన్నాథ్ విత్తనం నాజూకుగా వున్నదని గూడా చెప్పారు. రెండు విత్తనాలు పంటకు అనువుగా వున్నవని తెల్పారు. పంకజలో "అన్నకి" స్వభాతం యెక్కువుగా వుందనికూడా తెల్పారు.

వూ విభేఖరి యీవంగడాలను పండించిన రైతులను వివరాలు అడగ్గా పంకజవంగడాన్ని పండించటానికి యకరాకు రూ. 600 — దాకా ఖర్చుగుననిదానికి కారణం యీవంగడాలు వ్యవసాయానికి యెక్కువ రసాయనిక యెరువులను వాడాలని, సస్యరక్షణకు గూడాబాగానే ఖర్చువుతుందని తెలిపారు. పంకజవంగడం ముతకగా వుండటంవల్ల మార్కెట్‌లో ఈ వంగడానికి సరైన ధర గూడా లభించడం లేదని తెలిపారు.

తుంగభద్ర మురుగుకాల్వ క్రింది భూములకు శిస్తు రెమిషన్‌కై విజ్ఞప్తి

సిమ్మారు, జనవరి21: కొల్లిమర్ల, తుంగభద్ర మురుగు కాల్వలు సిమ్మారు సబ్‌తాలూకాలో ప్రవహిస్తున్న ప్రాంతములో చివరివున్న వరి పొలాలకు గత సంవత్సరం అక్టోబరు, నవంబరు నెలలలో వరద వచ్చి దెబ్బతిన్న కారణంగా యకరాకు 2 లేక 3 బస్తాలు మాత్రమే ధాన్యం రాలుబడి అయినందువ ఆపరిస్థితులను సాకల్యంగా విచారించి శిస్తు రెమిషన్ యిప్పించవలసిందిగా యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్, వరదబాధిత రైతుల సంఘ సంయుక్త సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించబడింది.

ఫ్రెండ్సు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎ. కపర్ది జనవరి 4 న సమావేశానికి అధ్యక్షత వహించారు.

కార్యదర్శి శ్రీ పి. వి. ఆర్. అప్పారావు స్వాగతం పలికారు.

కొల్లిమర్ల మురుగు కాల్వకు యిరుప్రక్కల వున్న వరి భూములకు శిస్తువసూళ్లు వాయిదా వేయవలసినదిగా ఇంకొక తీర్మానం ఆమోదించబడింది.

గత సంవత్సరం ఖరీఫ్ పంటకు ముందుగా నిలిపివేయబడిన కొల్లిమర్ల తుంగభద్ర కాల్వలకు వెడల్పు, లకితు మరమ్మత్తు పనులు వెంటనే పునఃప్రారంభించి యీసంవత్సరం యేప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయవలసినదిగా యింకొక తీర్మానంలో ప్రభుత్వమును సమావేశం అర్థించింది.

ప్రస్తుత పంటకాలంలో మురుగు సౌకర్యం కలుగచేసేందుకు వాల్వా పైరుసాగు యీప్రాంతంలో విడుదలు చేసినందుకు సమావేశం ప్రభుత్వమును అభినందించింది.

శ్రీయుతులు కె. హనుమంతరావు, కె. మస్తానరావు, జి. సీతారామయ్య, డి. ఆర్. ఆచార్య ఎ. ఆర్. కృష్ణమూర్తి ప్రసంగించారు. (మ. వి.)

కలువపాముల పంచాయతీ భవనం శంకుస్థాపన

గన్నవరం, జనవరి 21: ఉయ్యూరు పంచాయతీ సమితికి చెందిన కలువపాముల గ్రామంలో సమితి అధ్యక్షుడు శ్రీ కాకాని రామమోహనరావు పంచాయతీ భవనానికి శంకుస్థాపన జరిపారు.

రు. 15 వేలతో యీ భవన నిర్మాణం జరుగుతుందని ఏ.పి. ఆర్. ఓ. శ్రీఏ.మాధవరావు అన్నారు.

పంచాయతీరాజ్ శాఖచే మంజూరయిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని, ప్రజారాజ్య సాధనకు ప్రజలునమ్మైక్యంగా కృషి చేయాలని శ్రీ రామమోహనరావు ఉద్బోధించారు.

ప్రజోపయోగ కార్యక్రమాలను శ్రీ కాకాని రామమోహనరావు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని సర్పంచ్ శ్రీ కొడాలి వీరరాఘవరావు శ్లాఘిస్తు ప్రభృతులు [illegible]



భారీ బరువులతో గతుకు రోడ్లపైనా, మంచి రోడ్లపైనా పోగలది

క్రొత్త షోల్డర్ డిజైన్: అధిక లాగుడు శక్తి కోసం, గతుకుల రోడ్లపై జారకుండునట్టు దృఢమై, లోతు నెరియుల అగ్గల రహదారులపై మెరుగైన చక్ర పరిభ్రమణం.
క్రొత్త లోతైన, జారుడు నిరోధక ట్రెడ్ డిజైన్. దీనివలన అన్ని వాతావరణ పరిస్థితులలో భద్రత, ఎక్కువగా మైలేజి, ద్విగుణీకృతమైన గమనం లభిస్తాయి.
క్రొత్త ఉష్ణ నివారక నిర్మాణం: చల్లని పరిభ్రమణం వలన విద్ధంపటం తగ్గుతుంది. టైరు మనుగడను అధికం చేస్తుంది.
పైగా గుడ్ ఇయర్ ప్రత్యేకమైన 3T కార్డ్‌బాడీ (బరువును బట్టి ఉక్కుకన్న బలియమైనది) వలన ఎక్కువ రీట్రెడ్‌లు చేయవచ్చును. మీ ట్రక్‌నుంచి అధిక లాభం పొందండి గతుకు రోడ్లకూ, మంచి రోడ్లకూ రెంటికీ పనిచేసే ఎస్ & జి టైరులు వేయండి.

GOODYEAR గుడ్‌ఇయర్-ప్రపంచంలోని టైరు కంపెనీలలో పెద్దది.

ASP/GY-3

ఆంధ్రప్రదేశ్ - పబ్లిక్ వర్క్సు శాఖ
చిట్ టెండరు నోటీసు నెం. 218 ఎమ్ తేది 18-1-71

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి. అనంతపురంసర్కిల్ అనంతపురంవారికి అనంతపురం వందుగల ఆఫీసునందు 30—1—71 తేదీ సాయం కాలము 3 గం. వరకు సీలువేసిన టెండర్లు అర్హతకలిగిన మూడవ మరియు పై తరగతి కంట్రాక్టర్లనుండి కోరబడుచున్నవి.

నెం.	జిల్లా.	తాలూకా		పను ల వి వ ర ము.	డిపాజిట్ చేయవలసిన సొమ్ము.	టెండరు షెడ్యూ ల్సుకై దరఖాస్తులు అందుకొనుటకు ఆఖరుతేది.	టెండరు షెడ్యూల్స్ జారీచేయ బడుకాలము	టెండరు షెడ్యూలు ఖరీదు (ఏట్టివరే స్థితులలోను వాపసు ఇవ్వబడదు)
1.	కర్నూలు	ఆలూరు	(సొంతము)	హచ్చల్లి డిస్ట్రిబ్యూటరినుండి గజ్జహళ్లి వరకు (0/0 కి. మీ. నుండి 2.37 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యమ్. రోడ్ నిర్మించుట.	రు. 2750— (రెండువేల ఏడువందల యాభై రూపాయలు)	25—1—71	రెండుదిన ములలలో —పనిచేయు రోజులలో	రూ—పై. 30.90
2.	,,	,,	తుంగభద్ర ఎగువకాలువ	కోగింటోట నుండి సిద్దాపురం గ్రామమువరకు (0/0 కి. మీ. నుండి 5.2 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యమ్. రోడ్ నిర్మించుట.	రు. 4500— (నాలుగువేల ఐదువందల రూపాయలు)	,,	27—1—71 నుండి 29—1—71 వరకు (ఆఫీసు పనివేయు రోజులలో రెండుపూటలయందు)	30.90
3.	,,	,,		సిద్దాపురం గ్రామమునుండి గూళ్యము గ్రామమువరకు (0/0 కి. మీ నుండి 4.5 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యమ్ రోడ్ నిర్మించుట.	రు. 4200 — (నాలుగువేల రెండువందల రూపాయలు)	,,		30.90
4.	,,	ఆదవాని		14/2+370 మైలు వద్దనుండి ఆదవాని రోడ్‌నుండి హచ్చల్లి డిస్ట్రిబ్యూటరీవరకు (0/0 నుండి 4.3 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 6500—(ఆరువేల ఐదు వందల రూపాయలు)	,,		30.90
5.	,,	పత్తికొండ	,,	కైరవాడి గ్రామమునుండి పెద్దనెంటూరు గ్రామమువరకు (0/0 నుండి 7.7 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 2900 (రెండువేల తొమ్మిది వందలరూపాయలు)	,,	,,	30.90
6.	,,	యెమ్మిగనూరు	,,	ఆల్వాల గ్రామమునుండి ఎనిగబాల గ్రామమువరకు (0/0 నుండి 3/0 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 5000 — (ఐదువేల రూపాయలు)	,,	,,	30.90
7.	,,	,,	,,	ఎనిగబాల గ్రామమునుండి కొవందిన్ని గ్రామమువరకు (0/0 నుండి 3.2 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 4300 —(నాలుగువేల మూడువందల రూపాయలు)	,,	,,	30.90
8.	,,	ఆలూరు		చిప్పగిరి కొండలవంకనుపోవువాగునకు అడ్డముగా మంకేశ్వరి గ్రామం వద్ద అనకట్ట నిర్మించుట.	రు. 3300— (మూడువేల మూడువందల రూపాయలు)	,,	,,	30.90

1. రూ. 30 —(ముప్పదిరూపాయలు) పి. డబ్ల్యు. 3 అదర్ రెమిటెన్స్ టు ది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు టి. బి. పి. డివిజను ఆదోని వారి ఖాతాకు చెల్లించవలెను.
2. 0—90 (తొంభై పైసలు) 12 ఎ. జనరల్ సేల్స్‌టాక్స్ ఖాతాకు చెల్లించవలెను.
3. కాంట్రాక్టుఫారం—12 (K 2)
4. ప్రతిటెండరుతోపాటు ఇన్‌కంటాక్సు క్లియరెన్స్ సర్టిఫికేట్ జతపరచవలెను.

(సం) యం. హనుమంతరెడి,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
పి. డబ్ల్యు. డి. అనంతపురం సర్కిల్, అనంతపురం.

నేడే కాకినాడలో రా॥ 6 గం.ల ఆటతో బ్రహ్మాండమైన ప్రారంభం!

(ఈరోజు ఒక్క ఆట మాత్రమే)

అడవి జంతువుల సమూహముతో ఆసియాలోకెల్లా బ్రహ్మాండమైనది!

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్ వద్ద

23—1—71 నుంచి రోజూ రెండు ఆటలు. సాయంత్రం 6—00, రాత్రి 9—15 గం. ఆదివారం మధ్యాహ్నం 2—45 గం.లకు మ్యాటినీ

కొన్ని ముఖ్య విశేషాలు

- ★ ఏకివాలో ఒకే సమయంలో 10 సింహాలు,పులులు.
- ★ వీరటలో ట్రాన్స్ఫ్లైయింగ్ ట్రెపీజ
- ★ హారిజాంటల్ 7 బార్ఫీట్సు
- ★ అంతర్జాతీయ పోటీలో మిస్టర్ యూనివర్స్ బిరుదు పొందిన శ్రీ మహోహర్ ఐచ్ వెయింట్ లిఫ్టింగ్, కండర ప్రదర్శన
- ★ ప్రాచ్య సుందరీమణులచే గ్లేమ సైకిల్ ఫీట్స్
- ★ ఎముకల్లేని వండర్ ప్లాస్టిక్ గరల్
- ★ చాలా ఎత్తు నుంచి వూగే వూయలపై ఆట బాలెన్సు చేసే గులాం మహమ్మద్ ఫీట్
- ★ తొలి సారిగా ఒక యువతి చేవు జంపు
- ★ ఏనుగు సైకిల్ త్రొక్కుట క్రైకాకగై...

పెద్దలకు ప్రవేశ రుసుము:—

స్పెషల్ క్లాసు రు 4/—ఫస్టు క్లాసు రు3/—2వ తరగతి రు 2/—గ్యాలరీరు 1/— 10 సం. లోపు పిల్లలకు

స్పెషల్ క్లాసు రు 2/— ఫస్టు క్లాసుకు 1—50. 2వ తరగతి రు 1/— గ్యాలరీ 0—60 పై.

స్పెషల్, ఫస్టుక్లాసులకు అన్ని రోజులలోను ఉదయం 8 నుంచి 11—30 వరకు అడ్వాన్సు బుకింగ్.



రాముడు : పానకాలూ! నిజంగా నువ్వు దేవుడివిరా!

పానకాలు : ఏం దేముడోలే; కాస్తో కూస్తో మంచంటూచేస్తే మనిషి చెయ్యాలి గానీ — దేవు డెక్కడ చేస్తున్నాడురా-కష్టాలుతెచ్చి పెట్టడం తప్ప. పాపం నీభార్య మంచాన పడివుంది. ఏం చెయ్యనూ? ఇంట్లో వున్నవన్నీ అమ్మాను. అప్పులు చేశాను, ఎన్నిమందులూ — ఎన్ని ఇంజెక్షన్లు —ఆమందులు ఈ రాలి కిచ్చినా ప్రాణం వచ్చి వుండేది.

ఈ విచిత్ర మిత్రులను 'ద్రోహి' లో చూడండి!

దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు

బ్రహ్మాండమైన వర్ణచిత్రం

'దసరాబుల్లోడు' మా ఒక్క హాలులోనే మొదటి వారం రు 4 5,487 లను వసూలుచేసి ఆంధ్రాలో రికార్డు సృష్టించిందని తెలియజేయడానికి ఆనందిస్తున్నాము.

యీ సందర్భంలో చిత్రాన్ని అద్వితీయంగా ఆదరిస్తున్న అశేషాంధ్ర ప్రేక్షక మహాశయులకు, నిర్మాతలు జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారికి డిస్ట్రిబ్యూటర్లు లక్ష్మీ ఫిలింస్ వారికి మా హృదయపూర్వకాభివందనములు.

ఇట్లు,

శ్రీ విజయా టాకీస్

విజయవాడ

దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు

దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు

కృతజ్ఞత

మా థియేటరులో జగపతి ఆర్ట్ పిక్చర్స్‌వారి దసరాబుల్లోడు పూర్తి రంగుల చిత్రానికి మొదటి వారంలో రు 73,359 —లు వసూలు చేసి భాగ్యనగరంలో గాక తెలుగుదేశంలోనే రికార్డు సృష్టించి ప్రథమ శ్రేణి నలంకరించడానికి సహకరించిన ప్రేక్షకమహాశయులందరికి మా కృతజ్ఞతాభివందనములు.

ఈ చిత్రాన్ని అత్యధిక వ్యయ ప్రయాసలతో అద్వితీయంగా రూపొందించి ఈ అపూర్వ అవకాశాన్ని మాకు కలుగజేసిన జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ దర్శక నిర్మాత శ్రీ వి. బి. రాజేంద్రప్రసాద్ గార్కి, మా సన్నిహితులు, శ్రేయోభిలాషులు లక్ష్మీ ఫిలింస్ వారికి ఈ ఆనంద సమయములో మా హార్దికాభివందనములు.

ఇట్లు

కాంతి థియేటరు (ఎ.సి.)

హైదరాబాదు.

కాంతి ఎంటర్‌ప్రైజెస్, హైదరాబాదు.

దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు దసరాబుల్లోడు

5 వ వారం

వీళ్ళేమన్నా ప్రజానాయకులటయ్యా! పదవుల్ని పట్టుకు వేలాడ్డానికి - ఒక్క అగ్గిపుల్ల ఖర్చుపెడితేచాలు పేట పేటంతా ఖాళీ అవుతుంది (మార్తాండం)

నాగభూషణం సమర్పించు రవి ఆర్ట్ థియేటర్స్

ఒకే కుటుంబం

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం ఎ.భీమ్‌సింగ్

నిర్మాతలు సి.హెచ్.రాఘవరావు, కె.బసవయ్య

ఆంధ్రపూర్ణాంధ్రీక బాలభూరాం పిక్చర్స్ శిలాంత్రీ పద్మాలిక్చర్స్

DEVI

థియేటరు యజమానుల కోరికపై 'దసరాబుల్లోడు' వాడిన కారు మీ వూరి థియేటరుకు క్రింద తెలియపర్చిన తేదీలలో వస్తుంది. దసరాబుల్లోడు మీకిచ్చే స్వీట్‌ని స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా కోరుతోంది

తిరుపతి	23-1-71
నెల్లూరు	24-1-71
గుంటూరు	25-1-71
తెనాలి	26-1-71
విజయవాడ	27-1-71 28-1-71
ఏలూరు	29-1-71
గుడివాడ	30-1-71
మచిలీపట్నం	31-1-71
హైదరాబాద్	2-2-71 3-2-71
సికింద్రాబాద్	4-2-71
వరంగల్లు	5-2-71

ఇతర కేంద్రములలో తేదీక్కె తెలియజేయబడును.

జగపతి ఆర్ట్ పిక్చర్స్

దసరాబుల్లోడు

తెలుగు సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించి మొదటి వారము 29 (ఇరవై తొమ్మిది) కేంద్రములలో వసూలైన గ్రాస్

వివరములు

దసరాబుల్లోడు	1041403:00
అదృష్టవంతులు	632696:00
అక్కాచెల్లెలు	660660:00
ఆస్తిపరులు	540305:00
అంతస్తులు	437645:00
ఆత్మబలం	398381:00

నిర్మాత-దర్శకుడు.

వి.బి.రాజేంద్రప్రసాద్. B.Sc.

పాటలు-మాటలు: ఆచార్య ఆత్రేయ

సంగీతం: కె.వి.మహదేవన్

కెమెరా: ఎస్.వెంకటరత్నం. W.I.C.A.

లక్ష్మీ ఫిలింస్

LAKSHMI

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

సిరిటోన్
ఉత్తమము, రుచికరము అయిన పోషకాహారము
సిక్రిస్ వారి ఉత్పత్తి

ఆంధ్రప్రభ

ఏడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 22 విజయవాడ 23-1-1971 శనివారం 6 పేజీలు: 12 పైసలు

కృత్రిమ మేధస్సు

హ్యూస్టన్, జనవరి 22 : మానవ శరీరంలో అత్యంత ప్రధాన విభాగమైన మెదడు జీవకణాలను అమెరికన్ శాస్త్రజ్ఞుడు జార్జి అంగర్ ఏడు సంవత్సరాలు కృషిచేసి, కృత్రిమంగా రూపొందించగలిగారు. మెదడువల్లనే మానవునకు జ్ఞాపకశక్తి సాధ్యమవుతున్నది. జ్ఞాపకశక్తి కొన్ని రసాయనిక ద్రవ్యాల స్వభావ గుణమేనని జార్జి అంగర్ మొదటినుండి అభిప్రాయపడుతూ వచ్చారు. ఈ దృష్టితోనే ఆయన పరిశోధనలు సాగించారు. ఎలుకల మెదడులో చీకటికి భయపడే గుణంగల పదార్థాన్ని వెలికి తీసి, అందులోని రసాయన పదార్థాలను పరిశీలించారు. తరువాత ఆరసాయన ద్రవ్యాలను ఎలుక మెదడులోకి ఎక్కించగా, అవి చీకటిని చూచి భయపడినవట. జార్జి అంగర్, ఆయనబృందం సాగించిన పరిశోధనలవల్ల మానవునిలో జ్ఞాపకశక్తిని పెంచడానికితగిన మార్గాలు రూపొందించవచ్చు.

రాష్ట్రంలో 35 లోక్‌సభ స్థానాలకు కొత్త కాంగ్రెస్ పోటీ

విశాఖ, జంటనగరాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులను సమర్థించాలని నిర్ణయం

ముఖ్యమంత్రిచే 32 మంది అభ్యర్థుల జాబితా విడుదల

హైదరాబాద్, జనవరి 22: వచ్చే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 41 లోక్‌సభ స్థానాలలోనూ 32 స్థానాలకు కొత్త కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు విడుదల చేశారు. విశాఖ, హైదరాబాద్, సికిందరాబాద్‌లలో కొత్త కాంగ్రెసుపార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులను సమర్థిస్తుందని ఆయన తెల్లడించారు.

మిగిలిన నియోజకవర్గాలలో పార్టీ స్థానిక నిబిట్ ముఖ్యమంత్రి తెలియజేయక పోయి నప్పటికీ కనీసం మూడు నియోజక వర్గాలలో నంబులా—నెల్లూరు, మెదక్, సిద్దిపేట—కొత్త కాంగ్రెస్ సి. పి. ఐ. అభ్యర్థులను సమర్థించవచ్చు తెలియవచ్చింది.

కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

శ్రీకాకుళం : శ్రీ బి. రాజగోపాలరావు (మాజీ ఎం.పి.), పార్వతీపురం: శ్రీవి. సత్యనారాయణ, బొబ్బిలి : శ్రీ కె. నారాయణరావు (రద్దయిన సభలోని సభ్యుడు), అనకాపల్లి : శ్రీ ఎస్. ఆర్. ఏ. ఎస్. అప్పలనాయుడు (రాష్ట్ర ఫిషరీస్ శాఖ మంత్రి), భద్రాచలం : శ్రీమతి బి. కె. రాధాబాయి (రద్దయిన సభలోని సభ్యురాలు), రాజమండ్రి : శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు (ఎం. ఎల్. ఏ.), అమలాపురం : శ్రీ బి. ఎస్. మూర్తి, కాకినాడ: శ్రీ ఎం. శ్రీరామసంజీవరావు (ఎం.ఎల్.ఏ.), ఏలూరు: శ్రీ కె. సూర్యనారాయణ (రద్దయిన సభలోని సభ్యుడు), గుడివాడ : శ్రీ ఎం. అంకినీడు (రద్దయిన సభలోని సభ్యుడు) విజయవాడ : డాక్టర్ కె. ఎల్. రావు (కేంద్ర నీటిపారుదల శాఖా మంత్రి), మచిలీపట్నం : శ్రీ ఎం. నాగేశ్వరరావు (గుంటూరు జిల్లా పరిషత్తు అధ్యక్షుడు), గుంటూరు : శ్రీ కె. రఘురామయ్య (కేంద్రపార్లమెంటరీ వ్యవహారాలమంత్రి) నరసరావుపేట : శ్రీ ఎం. సుదర్శనం (రద్దయిన సభలోని సభ్యుడు), ఒంగోలు : శ్రీ పి. ఎ. ప్రసాదరావు (రాష్ట్ర వాణిజ్యశాఖా మంత్రి), కావలి : శ్రీ పి. వెంకటరెడ్డి (ఎం. ఎల్. ఏ.) చిత్తూరు: శ్రీపి. నరసింహారెడ్డి (ఎం. ఎల్. ఏ.) తిరుపతి : శ్రీ టి. బాలకృష్ణ (మాజీ ఎం. ఎల్. ఏ.), రాజంపేట: శ్రీ పి. పార్థసారథి (కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి), కర్నూలు : శ్రీ కె. కోదండరామరెడ్డి (న్యాయవాది), అనంతపురం : శ్రీ పి. ఆంథోనిరెడ్డి (రద్దయిన సభలోని సభ్యుడు), హిందూపురం : శ్రీ పి. బయ్యపరెడ్డి (మాజీ ఎం. ఎల్. ఏ.), నాగర్‌కర్నూల్ : శ్రీ పి. మహేంద్రనాద్ (ఎం ఎల్ ఏ), మహబూబ్‌నగర్ : శ్రీ డి. కె. సత్యారెడ్డి (మాజీ ఎం. ఎల్. ఏ.), మెదక్ : శ్రీ పి. వి. నరసింహారెడ్డి (జిల్లా పరిషత్ అధ్యక్షుడు), నిజామాబాద్ : శ్రీ ఎం. రామగోపాలరెడ్డి (మాజీ ఎం. ఎల్. ఏ.), ఆదిలాబాద్ : శ్రీ పి. గంగారెడ్డి (రద్దయిన సభలోని సభ్యుడు), మిర్యాలగూడ : శ్రీ బి. ఎస్. రెడ్డి (రద్దయిన సభలోని సభ్యుడు), పెద్దపల్లి : శ్రీ ఎం. ఆర్. కృష్ణ (కేంద్ర పారిశ్రామికాభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రి), కరీంనగర్ : శ్రీ వి. జగపతిరావు. నల్గొండ : శ్రీ వి నరసింహారెడ్డి, ఖమ్మం శ్రీమతి లక్ష్మీకాంతమ్మ.

పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి ప్రకటించకపోయినప్పటికీ, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. టి. రాజు ఆ నియోజకవర్గంనుంచి పోటీచేస్తారని తెలియవచ్చింది. (శ్రీ రాజు వచ్చే అక్టోబరులో రిటైరు కావలసి వున్నది)

నంద్యాల, వరంగల్ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నంద్యాల నుంచి పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ పి. వెంకటసుబ్బయ్య పోటీ చేస్తున్నారు.

కొత్త కాంగ్రెస్ (పార్లమెంటరీ బోర్డు సమావేశం

అభ్యర్థుల జాబితా నిర్ణయానికి శని, ఆదివారాలలో ఏర్పాటు

న్యూఢిల్లీ, జనవరి 22: రాష్ట్రాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల జాబితాను నిర్ణయించడానికి కొత్త కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు శని, ఆదివారాలలో సమావేశం కానున్నది.

కొత్త కాంగ్రెస్ లోక్‌సభలోని మొత్తం స్థానాలలో 450 స్థానాలకు పోటీ చేయనున్నది.

గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పార్టీ పరిస్థితి గురించి పార్లమెంటరీ బోర్డుకు నివేదిస్తారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒరిస్సా అసెంబ్లీలకు కూడా పార్టీ అభ్యర్థులను నిర్ణయించవచ్చు.

ఒరిస్సా అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ప్రకటన రేపు వెలువడవచ్చు. ప్రధాని రాజధానిలో కొందరు ఆ ప్రకటన గురించి చర్చించే అవకాశం వుంది.

కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపై సుప్రీంకోర్టు తీర్పు విన్నతరువాత పాతకాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎస్. ఎన్. మిశ్రా బయటికి వచ్చినప్పటి చిత్రం. బుధవారంనాడు సుప్రీంకోర్టు 'కాడి—జోడెద్దుల'చిహ్నం రెండు కాంగ్రెస్‌లలో ఏపార్టీ వినియోగించరాదని తాత్కాలికంగా స్టే ఉత్తర్వు జారీ చేసింది.

తమిళనాడు ఎన్నికలలో కొత్తకాంగ్రెసు ఒంటరిగానే పోటీచేయనున్నదా?

డి. ఎమ్. కె. ఫ్రంట్‌తో సర్దుబాట్లు కుదరకపోతే తమకు వేరే గత్యంతరం లేదని శ్రీ స్వామినాథన్ ప్రకటన

మద్రాసు, జనవరి 22: డి. ఎమ్. కె. నాయకత్వంలోని ఏడు పార్టీల "ప్రొగ్రెసివ్" ఫ్రంట్‌తో గౌరవ ప్రదమైన సర్దుబాట్లు కుదుర్చుకోవడం సాధ్యంకాని పక్షంలో, రానున్న మధ్యంతర ఎన్నికలలో ఒంటరిగా స్వయంశక్తిపైననే ఆధారపడి పోటీ చేయాలని తమిళనాడుకొత్తకాంగ్రెసు కమిటీ నేడు నిర్ణయించింది.

సీట్ల కేటాయింపువిషయంలో డి.ఎమ్.కె.కు, కొత్త కాంగ్రెసుకు మధ్య ద్వైపాక్షిక చర్చలలో ఏర్పడిన ప్రతిష్టంభన విషయమై పార్టీ కార్యవర్గం నేడిక్కడ ఆరు గంటలపాటు సమావేశమై చర్చించిన పిదప, పార్టీ అధ్యక్షుడు శ్రీ ఆర్. వి. స్వామినాథన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

కొత్త కాంగ్రెసుకు సీట్ల కేటాయింపు విషయంలో ,డి. ఎమ్. కె. నాయకులు అనుసరిస్తున్న వైఖరి ఫ్రంట్ ప్రతిష్టను కించ పరచేదిగా వున్నదని, పార్టీని బలహీన పరచేదిగా వున్నదని కొత్తకాంగ్రెసు కార్యవర్గం నేడు తీర్మానించింది.

ఫ్రంట్ విచ్ఛిత్తినిగాని, లేదా పరిష్కారానికి అడ్డు నిలవాలని గాని కమిటీ వాంఛించడం లేదనీ కూడా ఆ తీర్మానంలో వివరించారు.

అయితే, ప్రస్తుత పరిస్థితులలో, ఎన్నికలలో స్వశక్తిలోనే పోటీ చేయడానికి పార్టీ సమాయత్తం కావాలి లేదా ఇతర ప్రగతిశీల పార్టీలతో సర్దుబాట్లు కుదుర్చుకుని పోటీచేయడానికి సమాయత్తం కావాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

చర్చలకు తమ పార్టీ ఎల్లప్పుడూ సంసిద్ధంగా వుండగలదని శ్రీ స్వామినాథన్ ప్రకటించారు.

కార్యవర్గం గైకొన్న నిర్ణయాన్ని శ్రీ సి. సుబ్రహ్మణ్యం ద్వారా కొత్త కాంగ్రెసు కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు తెలియజేయ గలమని కేంద్ర నాయకుల ఆదేశాలకు రాష్ట్రపార్టీ కట్టుబడి వుండగలదని శ్రీ స్వామినాథన్ వివరించారు.

కొత్త కాంగ్రెస్‌కు 12 లోక్‌సభ స్థానాలనుకేటాయించడానికి ఆదిలో డి. ఎమ్. కె. నాయకులు అంగీకరించారని, దానికి వారు కట్టుబడి వుండే పక్షంలో పరిష్కారం కుదరడం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి తమ కోర్కెను అంగీకరించే పక్షంలో,అసెంబ్లీ సీట్ల విషయంలో పట్టు బట్టబోమని కొత్త కాంగ్రెసు ఇప్పటికీ చెబుతున్నదని ఆయన స్పష్టం చేశారు.

డి. ఎమ్. కె. తో తిరిగి చర్చలు జరపడానికై మీరు ప్రయత్నించ గలరా? అని పత్రికలవారు శ్రీ స్వామినాథన్‌ను ప్రశ్నించగా, కొత్త కాంగ్రెసు కోర్కెను పరిశీలించవలసి వున్నదని డి. ఎమ్. కె. నాయకులు చెప్పినదృష్ట్యా ఇప్పుడు చర్చలకై చొరవ తీసుకోవలసింది వారేనని ఆయన జవాబిచ్చారు.

"మీరు సర్దుబాట్లు కుదుర్చుకోవాలని సంకల్పించిన ఇతర ప్రగతి శీలక పార్టీలు ఏవిటి?" అని పత్రికలవారు ప్రశ్నించగా, ఫ్రంట్‌లో రెండవ పెద్దపార్టీ. మరి కొన్ని ఇతర పార్టీలు కూడా వున్నవి" అని శ్రీ స్వామినాథన్ సమాధానమిచ్చారు.

పాతకాంగ్రెసు ఫ్రంట్‌ను ఓడించడానికై, ఏడు పార్టీల ఫ్రంట్‌తో సర్దుబాట్లు కుదుర్చుకోవాలని తమ సభ్యులు వాంఛిస్తున్నారని, ఆయన చెప్పారు.

"అయితే మాకు సముచితమైన వాటా లభించక పోయే పక్షంలో ఒంటరిగా పోటీ చేయడం కంటే వేరే గత్యంతరం లేదు"అని శ్రీ స్వామినాథన్ స్పష్టం చేశారు.

డి. ఎమ్. కె. సూచించినట్లుగా అయిదు లోక్‌సభస్థానాలను స్వీకరించడానికి కేంద్ర నాయకులు అంగీకరించే పక్షంలో రాష్ట్ర శాఖకేంద్ర నాయకుల ఆదేశాలను శిరసావహించగలదా? అని ప్రశ్నించగా, కేంద్ర కమిటీ ఆదేశాన్ని శిరసావహించగలమని శ్రీ స్వామినాథన్ చెప్పారు. అయితే ఈ విషయమై చర్చలు జరపాలని తాము అభిలషిస్తున్నామని అన్నారు.

39 లోక్‌సభ సీట్లకు 170 అప్లికేషన్లు, 234 అసెంబ్లీ సీట్లకు 700 అప్లికేషన్లు తమ పార్టీకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

సుబ్రహ్మణ్యం ప్రకటన

ఎన్నికల పొత్తు విషయమై ఒక పరిష్కారానికి రావడానికి తమ పార్టీ ఇంకా సంసిద్ధంగా వున్నదని, రేపు తాను ఢిల్లీ వెళ్లేలోగా సంభ

(మిగతా 3వ పేజీలో)

భారత్, టాంజానియాల సన్నిహిత సంబంధాలు

ఉభయదేశాల ఆశయాలు ఒకటేనని ప్రెసిడెంట్ నైరేరికి స్వాగతమిస్తూ రాష్ట్రపతి గిరి ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జనవరి 22: టాంజానియా, భారత దేశాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని టాంజానియా అధ్యక్షుడు జూలియస్ నైరేరి, భారతరాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి నేడు ఉద్ఘాటించారు.

సింగపూర్‌లో కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశానికి హాజరైన అనంతరం నైరేరీ భారత దేశంలో పర్యటనకై నేటి ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్రపతి శ్రీ గిరి, ఉపరాష్ట్రపతి శ్రీ పఠక్ స్వాగతం చెప్పారు.

టాంజానియా అధ్యక్షునికి గౌరవ సూచకంగా విమానాశ్రయంలో 21 ఫిరంగులను పేల్చారు. భారత రక్షణ దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించినాయి.

రాష్ట్రపతి శ్రీ గిరి ప్రెసిడెంట్ నైరేరికి స్వాగతం చెపుతూ, టాంజానియా, భారత దేశాల ఆదర్శాలు, ఆశయాలు ఒకే విధమైనవని అన్నారు. ఉభయ దేశాల మధ్య మరింత సహకారంతోబాటు, అనేక అంతర్జాతీయ సమస్యలపై ప్రెసిడెంట్ నైరేరీ తో చర్చలు జరిపే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలకు స్వేచ్ఛ, సహకారాలే ప్రాతిపదిక అని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ నైరేరీ సమాధానమిస్తూ భారత దేశంతోఆర్థికరంగంలోను, ఇతరరంగాలలోను సన్నిహిత సహకారం నెలకొల్పుకోవాలని తాము అభిలషిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేశాలకు అనేక ప్రయోజనాలు, గలి అంశాలపై తనప్రస్తుత పర్యటనలో భారత నాయకులతో సంప్రదింపులు జరపగలనని ఆయన అన్నారు.

భారత దేశానికిగల స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం తనను ఉత్తేజితుడను చేసినాయని నైరేరీ అన్నారు.

విమానాశ్రయంలో లాంఛన కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రెసిడెంట్ నైరేరీ రాష్ట్రపతి భవన్‌కు బయలు దేరి వెళ్లారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ రేపు ఉదయం ప్రెసిడెంట్ నైరేరీతో చర్చలు జరుపుతారు.

ప్రెసిడెంట్ నైరేరీ మన దేశంలో ఎనిమిది రోజులు పర్యటిస్తారు.

అనంతపురంనుంచి శ్రీ సంజీవరెడ్డి పోటీ దాదాపు తథ్యం

అనంతపురం, జనవరి 22: శ్రీ ఎన్. సంజీవరెడ్డి అనంతపురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేయడం దాదాపు తథ్యమని జిల్లా పాతకాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎ. చిదంబరరెడ్డి నేడు పత్రికలవారికి తెలియజేశారు.

హిందూపురం నుంచి పాతకాంగ్రెసు అభ్యర్థిగా శ్రీ పి. రవీంద్రరెడ్డి పోటీ చేయగలరని ఆయన తెలియజేశారు.

ప్రధాని ఆరోపణలపై శ్రీ రంగా ఖండన

ఒంగోలు, జనవరి 22 : విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీకి తా వ్యతిరేకమని కాని ప్రాతికూల్యం వహించలేదని, పార్లమెంటులో జరిగిన చర్చలే అందుకు తార్కాణమని, ఎట్టి జాప్యం లేకుండా అంతర్జాతీయ సంఘం సిఫార్సు ననుసరించి ఆంధ్రుల కోరిక ప్రకారం విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని తాను ప్రభుత్వాన్ని కోరానని, ఆంధ్రులను కాంగ్రెసు ప్రభుత్వం మోసపుచ్చుతున్నదని చెప్పానని, పరోక్షంగా ఉక్కు ఫ్యాక్టరీకోసం అనేకమంది మరణానికి ప్రభుత్వం కారణమైందని తాను విమర్శించానని స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి.రంగా నేడు ఒక ప్రకటన చేస్తూ, ప్రధానమంత్రి తాను ఉక్కు ఫ్యాక్టరీఏర్పాటును వ్యతిరేకించానని చేసిన ఆరోపణలను ఖండించారు.

శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం కొనసాగని తన ప్రత్యర్థులపై ఈ విధమైన అబద్ధపు ప్రచారాన్ని సాగించరాదని శ్రీ రంగా అన్నారు.

మధ్యప్రదేశ్ గవర్నరుగా శ్రీ సత్యనారాయణసిన్హా

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ సత్యనారాయణసిన్హా మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైనారు.

శ్రీ సిన్హామార్చినెల మొదటి వారంలో గవర్నర్‌గా పదవిస్వీకారం చేయగలరని తెలుస్తున్నది.

పూనా, జనవరి 22: అఖిలభారత రైల్వే పనివారల ఫెడరేషన్ అధ్యక్షపదవికి శ్రీ పీటర్ అల్వారిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 60 మంది సభ్యులు గల కార్యవర్గానికి శ్రీ అల్వారిస్ అధ్యక్షతవహిస్తారు.

బెంగాల్‌లో ఏడవతేదీనే ఎన్నికలు జరిగే అవకాశం

రాష్ట్రానికి అదనపు పోలీసుదళాలను కదలించాలని ప్రభుత్వ కార్యదర్శుల నిర్ణయం

కలకత్తా, జనవరి 22: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఆదిలో అనుకొన్న దానికంటే రెండు రోజుల ముందుగా — అంటే మార్చి ఏడవ తేదీ జరగవచ్చునని చీఫ్ ఎలెక్టొరల్ ఆఫీసర్ శ్రీ ఎస్. రాఘవన్ తెలియజేశారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ ఢిల్లీ నుంచి టెలిఫోన్‌లో మాట్లాడుతూ ఈ సూచన చేసినట్లు శ్రీ రాఘవన్ చెప్పారు.

అదనపు పోలీసుదళాలు

న్యూఢిల్లీ, జనవరి 22:పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలను సక్రమంగా జరిపించడానికై అస్సాం, బీహార్, ఒరిస్సా, పంజాబు, హరియానాలనుంచి అదనపు పోలీసు దళాలను బెంగాల్‌కు తరలిస్తారు.

రాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు, కేంద్ర హోంశాఖకార్యదర్శి శ్రీ గోవిందనారాయణ్‌కు మధ్య నేడిక్కడ జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం గైకొన్నారు.

ఎన్నికల సర్దుబాట్లపై కొత్తకాంగ్రెసు వైఖరి

కలకత్తా, జనవరి 22: బంగ్లా కాంగ్రెసుతో ఎన్నికల పొత్తు విషయమై చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడినందున, భావి కార్యాచరణ గురించి నిర్ణయించే నిమిత్తం పశ్చిమ బెంగాల్ కొత్త కాంగ్రెసు కమిటీ రెండు రోజులలోగా సమావేశం కానున్నది.

ఎన్నికల పొత్తు విచ్ఛిన్నం అయిందని రెండు పార్టీలు తిరిగి ఒక అవగాహనకు వచ్చే అవకాశాలు ఏవీ కానరావడంలేదని ప్రదేశ్ కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ బిజయ్‌సింగ్ నహార్ నేడిక్కడ చెప్పారు.

అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలనే విషయమై తమ పార్టీ తిరిగి చర్చించ గలదని ఆయన చెప్పారు. అసెంబ్లీ స్థానాలకు రెండువందలమంది అభ్యర్థులను తమపార్టీ పోటీకి నిలబెట్ట వచ్చునని ఆయన సూచించారు.

బంగ్లా కాంగ్రెసు కార్యదర్శి ప్రకటన

బంగ్లా కాంగ్రెసు, పాత కాంగ్రెసుతో లాలూచీపడిన కారణంగానే, బంగ్లా కాంగ్రెసుతో ఎన్నికల పొత్తుకై తాము జరిపినచర్చలు విఫలమైనట్లు బెంగాల్ కొత్తకాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ బిజయ్‌సింగ్ నహార్ నిన్న చేసిన ప్రకటనపట్ల బంగ్లా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ ధారా నేడు "ఆశ్చర్యం" వ్యక్తం చేశారు.

కొత్త కాంగ్రెసు, బంగ్లా కాంగ్రెసుల సంయుక్త సమావేశం అధికార మిచ్చిన తరువాత మాత్రమే తాము పాత కాంగ్రెసు నాయకులతో చర్చలు జరిపామని, అదీ సంయుక్త సమావేశం అభ్యర్థన మేరకే తమ చర్చలను నిలిపివేయడం జరిగిందని శ్రీ ధారా నేడొక ప్రకటనలో వివరించారు.

ప్రజా వ్యతిరేక శక్తులపై ఉభయ కాంగ్రెసులు, బంగ్లా కాంగ్రెసు పార్టీ సమైక్యంగా పోటీ చేయాలని ప్రజలు ఆశిస్తున్నట్లు తాము కొత్త కాంగ్రెసు నాయకులకు తెలిపినట్లు కూడా శ్రీ ధారా స్పష్టం చేశారు.

హైకోర్టు తీర్పుపై అప్పీలుకు కేంద్రం నిర్ణయం

పశ్చిమ బెంగాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా శ్రీ ప్రణబ్‌భాను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వును, కలకత్తా హైకోర్టులో జస్టిస్ సవ్యసాచి ముఖర్జీ రద్దు చేసిన దృష్ట్యా, హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నేడు నిర్ణయించింది.

ఇండిపెండెంట్‌గా శ్రీఇందులాల్ యాజ్ఞిక్ పోటీ

అహమ్మదాబాద్, జనవరి 22: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో కొత్తకాంగ్రెస్ చిహ్నంపై, తాను ఇండిపెండెంటుగా పోటీచేయగలనని రద్దు అయిన లోక్‌సభ సభ్యుడు శ్రీ ఇందులాల్ యాజ్ఞిక్ నేడు అన్నారు.

వచ్చే రెండు నెలల్లో ఎగుమతుల పెంపుదలకు బృహత్తర పథకం

కేంద్ర విదేశ వాణిజ్యశాఖ మంత్రి శ్రీ మిశ్రా వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 22: వచ్చే రెండు మాసాలలో విదేశీ వాణిజ్యాన్ని బాగా పెంపొందించేటందుకై ముమ్మరంగా ఎగుమతులు చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విదేశీ వాణిజ్యశాఖ మంత్రి శ్రీ ఎల్. ఎన్. మిశ్రా నేడు ప్రకటించారు.

వాణిజ్య బోర్డు అయిదవ సమావేశాన్ని శ్రీ మిశ్రా ప్రారంభిస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వాణిజ్య కార్పొరేషన్ నిర్వహించగలదని సూచించారు.

గత నవంబరు నెలలో ఎగుమతులు రు. 33 కోట్లకు పెరిగినందుకు మంత్రి సంతృప్తిని వ్యక్తపరిచారు. "ఎగుమతులలో కానవచ్చిన ఈ పెరుగుదలవల్ల భవిష్యత్తు ఆశాజనకంగా వున్నట్లు కన్పిస్తున్న"దని ఆయన అన్నారు.

ఎగుమతులలో 7 శాతం పెరుగుదల సాధించాలన్న ప్రస్తుత ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకొనేటందుకు వస్తువులు నిరాటంకంగా రవాణా కావాలని ఈ ముమ్మర కార్యక్రమంలో ఉద్దేశించడం జరిగింది.

ముడి పదార్థాల కొరతవల్ల పారిశ్రామిక రంగం మందకొడిగా వుండడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తపరిచారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలతో వస్తువులు ఇచ్చిపుచ్చుకునే పద్ధతివిూద ఎగుమతులకు అవకాశం వున్నదని ఆయన అన్నారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు యంత్రాలను ఎగుమతిచేసి, ఆ దేశాలనుంచి దేశంలో అవసరమైన ఖనిజాలను దిగుమతిచేసుకొనడానికి వీలున్నదని శ్రీ మిశ్రా అన్నారు. కంట్రాక్టు ఉద్యోగాలపై 'లేబర్'ను ఎగుమతి చేయడంద్వారా విదేశమారక ద్రవ్యాన్ని సంపాదించవచ్చునని ఆయన అన్నారు.

నాంఫెన్ విమానాశ్రయంపై కమ్యూనిస్టు గెరిల్లాల దాడి

నాంఫెన్, జనవరి 22: కంబోడియాలోని కమ్యూనిస్టు గెరిల్లా దళాలు నిన్న నాంపెన్ విమానాశ్రయంపై భారీ యెత్తున రాకెట్లతోను, ఫిరంగుల తోను దాడి జరిపినాయి. రాత్రి అంతటా విమానాశ్రయంపై ఫిరంగి గుళ్ల వర్షం కొనసాగుతూనే వుంది. అయితే, విమానాశ్రయానికి పెద్దగా నష్టం జరగలేదని, విమానాల రాకపోకలు జరుగుతూనే వున్నాయని అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందింది.

విమానాశ్రయంపై దాడి ప్రారంభం కాగానే ఆ ప్రాంతంలోని వందలాది శరణార్థులు నాంపెన్ నగరానికి పారిపోవటం ప్రారంభించారు. నగరానికి విమానాశ్రయం 12 కిలోమీటర్ల దూరంలో వున్నది.

నాంఫెన్ విమానా శ్రయంపై కమ్యూనిస్టు దళాలు దాడిచేయటం ఇదే మొదటిసారి.

21 మంది మృతి

పారిస్, జనవరి 22 : ఫ్రెంచ్ రక్షణశాఖకు చెందిన విమానం ఒకటి నేడు కూలిపోగా దీనిలో ప్రయాణిస్తున్న మొత్తం 21మంది మరణించారని, ఫ్రెంచ్‌రక్షణశాఖ నేడు ప్రకటించింది మరణించిన వారిలో ముగ్గురు ఉన్నతస్థానికాధికారులు కూడా ఉన్నారు.

సాధారణనామ సంవత్సర
పుష్య బహుళ ఏకాదశి
1971 జనవరి 23, శనివారం
[illegible] ఉ. 9-41 వరకు
[illegible] 2—16 [illegible]
వర్జ్యం ఉ. 7-31 నుండి 9—09 వరకు

అధైర్యంతో క్రుంగడం వర్జనీయం

కష్ట దృశ్యాలు భయంతో తల్లడిల్లడం [illegible], అధైర్యంతో క్రుంగిపోవడం కూడా అలాగే కూడదు. మన అంతరమునో [illegible] శోభిల్లి పోవడం ప్రారంభించి [illegible] అలాంటి దృశ్యాలు అనివార్యంగా [illegible] ఎదురుగా వుంటే, వాటి కారణం మనసు ధైర్యంగా వాటిని ఎదుర్కొనడమే కావలసినది.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 23, శనివారం

ఒరిస్సా పరిణామాల హెచ్చరిక

ఒరిస్సా శాసనసభను రద్దుచేసి లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయంమేరకు రాష్ట్రపతి ఉత్తర్వు లిస్తారు. శ్రీ ఆర్.ఎన్. సింగ్‌దేవ్ మంత్రివర్గం రాజీనామా ఇచ్చిన తరువాత రాష్ట్ర గవర్నరు ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటు చేయించడానికి రెండువారాలు ప్రయత్నించారు. కొంత వ్యవధి కోరిన కొత్తకాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజా సోషలిస్టు పార్టీల మంత్రివర్గ నిర్మాణానికి గట్టిగా ప్రయత్నించినట్లు కూడా కన్పించలేదు. రాష్ట్ర గవర్నరు వైఖరిని గమనించి తన మంత్రివర్గ రాజీనామాను సమర్పిస్తూ రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ఎన్నికలు జరిపించవలసిందిగా కోరిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌దేవ్ తిరిగి మంత్రివర్గ నిర్మాణానికి ప్రయత్నిస్తున్న సమయంలో డాక్టర్ అస్తానీ ప్రత్యామ్నాయ మంత్రివర్గ నిర్మాణావకాశాలు లేవని రాష్ట్రపతికి సూచించారు. ఒరిస్సా గవర్నరు ప్రవర్తన మొదటనుండీ రాజ్యాంగ అర్థంగా వుండలేదు.

కేవలం అధికారంలో వున్న పక్షం రాజకీయ ప్రయోజనాల సాధనకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడానికే గవర్నరు డాక్టర్ అస్తానీ ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవలసిందని మాజీ ముఖ్యమంత్రికి సూచించి, నా నా ప్రయత్నాల్లో వుండగా రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని రాష్ట్రపతికి నివేదికను పంపిన గవర్నరు చర్య అసాధారణమైనది. ఒరిస్సా జనకాంగ్రెసు నాయకులు కొత్త కాంగ్రెసులో చేరడం, కొత్తకాంగ్రెసు నాయకులతో గవర్నరు సలహా పడడం, 21వ తేదీన ప్రధానమంత్రి భువనేశ్వర్ సందర్శించడం, అదే రోజున రాష్ట్ర శాసనసభను రద్దుచేసి లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావు.

శ్రీమతి ఇందిరాగాంధి భువనేశ్వర్ వచ్చి జనకాంగ్రెసు నాయకులతో సంప్రదింపులు జరిపిన తరువాతగాని రాష్ట్ర శాసనసభను రద్దు చేయించడం ప్రయోజనకరమని గ్రహించలేదు. శ్రీ సింగ్‌దేవ్ తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే రాష్ట్ర పరిస్థితులు కొత్తకాంగ్రెసుకు అనుకూలం కావచ్చునని శ్రీమతి ఇందిరాగాంధి అభిప్రాయపడి వుండవచ్చును. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి, ఒరిస్సా జనకాంగ్రెసు నాయకులు మధ్యంతర ఎన్నికలలో ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఏ చర్యలు తోడ్పడగలవో విచారించడం సహజమే. ఆ ప్రకారం కేంద్ర మంత్రివర్గంచేత నిర్ణయాలు చేయించడమూ సహజమే. కాని రాష్ట్ర గవర్నరు, భారత రాష్ట్రపతి అధికారంలోవున్న పక్షం ప్రయోజనాలు పొందడానికి వీలుగా వ్యవహరించడం విచారకరం.

శ్రీమతి ఇందిరాగాంధి మంత్రివర్గం పార్టీ ప్రయోజనాలకు అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో అన్ని సవాళ్లూ మించిపోయింది. వాస్తవంగా అధికారంలో వుండేందుకు శ్రీమతి ఇందిరాగాంధి పదవికి అర్హత లేదు. ఇది మైనారిటీ పక్ష ప్రభుత్వం. లోక్‌సభకు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే శ్రీమతి ఇందిరాగాంధి మంత్రివర్గం వ్యవహరించవలసి వుంది. రాష్ట్ర గవర్నర్లు, రాష్ట్రపతి కూడా మైనారిటీ మంత్రివర్గ సలహాలమేరకు గాక, వారికై వారు పరిస్థితులను పరిశీలించి రాజ్యాంగ సత్సం ప్రకారం నిర్ణయాలు తీసుకోవలసి వున్నది. ఇటీవలి సంఘటనలను గమనించితే రాష్ట్రపతిగాని, రాష్ట్ర గవర్నర్లుగాని స్వతంత్రంగా వ్యవహరించే స్థితిలో లేరని స్పష్టమౌతుంది.

ఈ పరిస్థితులలో ఎన్నికలు న్యాయంగా, నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగే అవకాశాలు తక్కువనే అభిప్రాయం కలుగుతూవుంది. శ్రీమతి ఇందిరాగాంధి మంత్రివర్గం రాజీనామా ఇచ్చేగాని ఎన్నికలు న్యాయంగా జరగవని ఒరిస్సా పరిణామాలు హెచ్చరిస్తున్నవి. ఈ సందర్భంలో రాష్ట్రపతి నిర్వర్తించవలసిన బాధ్యత అత్యంత గురుతరమైనది. మైనారిటీ ప్రభుత్వం అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మధ్యంతర ఎన్నికలలో మెజారిటీ సంపాదించుకునేందుకు వినియోగించుకోకుండా చూడవలసి వున్నది. మధ్యంతర ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా జరగడానికి అవసరమైన చర్యలనుకూడా రాష్ట్రపతి తీసుకోవలసి వుంటుంది. మెజారిటీ పక్ష మంత్రివర్గం అధికారంలో వున్నప్పుడు ఆ మంత్రివర్గ సలహాలను పాటించవలసిన బాధ్యత రాష్ట్రపతికి వున్నది. కాని, మైనారిటీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నప్పుడు ఆ మంత్రివర్గ సలహాలను పాటించవలసిన అవసరంగాని, బాధ్యతగాని రాష్ట్రపతికి లేదు. రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు రాజకీయ ఒత్తిడులకు అతీతంగా ప్రవర్తించకపోతే దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు. ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడే దుస్సాధ్యమౌతుంది.

5 సంవత్సరాల ప్రాథమిక విద్యాపథకాన్ని రద్దు చేయరాదు

రాష్ట్ర టీచర్స్ యూనియన్ విజ్ఞప్తి

విజయవాడ, జనవరి 22: రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్య, రెండు సంవత్సరాల ఉన్నత ప్రాథమిక విద్య (అప్పర్ ప్రైమరీ) పథకం స్థానే ఏడు సంవత్సరాల ప్రాథమిక విద్యా పాఠశాలలను ప్రతి గ్రామ పంచాయతీలోను నెలకొల్పి బాలబాలికలందరకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యా సౌకర్యాన్ని కలుగజేయు అభ్యుదయ విద్యా పథకాన్ని ప్రభుత్వం చేపట్టవలసి యుండగా, నాల్గు సంవత్సరాల ప్రాథమిక పాఠశాలలు—మూడు సంవత్సరాల ఉన్నత ప్రాథమిక పాఠశాలలు అనే పథకము ప్రభుత్వ ఆలోచనలో వున్నదని, యిటీవల విద్యాశాఖ డైరెక్టరు ప్రకటించిన అభిప్రాయం పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్సు యూనియన్ కార్యవర్గం తీర్మానించింది. విజయవాడలో ఇటీవల జరిగిన ఈ కార్యవర్గ సమావేశానికి ఉపాధ్యక్షులు శ్రీ ఎస్. అబ్దుల్‌సలాంఖాన్ అధ్యక్షత వహించారు. కడప, విశాఖ జిల్లాల నుండి గూడ ప్రతినిధులు హాజరైనారు. ప్రధాన కార్యదర్శి శ్రీ సి. శ్రీరామమూర్తి కార్యకలాపముల నివేదిక నిచ్చారు.

కార్యవర్గ తీర్మానములో ఇంకా ఇలా వున్నది. "ప్రాథమిక విద్యాదశలో ఇంగ్లీషు, హిందీని పఠిత వ్యభాషగా బోధించుటకు ఈ విధానాన్ని చేపట్టవలసి వస్తున్నదన్న డైరెక్టరు అభిప్రాయంతో విభేదిస్తూ కొత్త విధానము అమలు జరిగినచో పల్లె ప్రాంతములలో ప్రస్తుతమున్న [illegible] పాఠశాలలు [illegible] చేయవలసి వస్తుందని, ఆ లేత వయస్సులో బాలబాలికలను [illegible] గ్రామములలోకి [illegible] పంపించుట [illegible] కార్యవర్గం అభిప్రాయపడింది. ఈ మొత్తం [illegible] అనగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్య ఏ దశ [illegible] వుండాలి, ఇంగ్లీషు, హిందీ బోధన ఏయే తరగతిలో ప్రారంభించాలి అన్న సమస్యపై ప్రతి జిల్లాలోను గోష్ఠి జరిపి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం చేయడం మంచిదని కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. అలాగే పదవ తరగతికి పబ్లిక్ లేక కామన్ పరీక్ష విషయంలోను కూలంకష చర్చ జరగాలనే నిర్ణయం చేయవలసి వుండేదని సమావేశం పేర్కొన్నది.

కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి

విజయవాడ, జనవరి 22: కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీకి శ్రీ [illegible] మూల్పూరు పూర్ణచంద్రరావు (ఎం. ఎల్. ఏ.) అధ్యక్షుడుగా, [illegible] ఉపాధ్యక్షుడుగా [illegible] నిర్వాహక వర్గం ఎన్నికైంది. [illegible] వెంకటేశ్వరరావు, [illegible] [illegible]

త్యాగజీవి నేతాజీ సుభాష్ చంద్రబోస్

శ్రీ పురాణపండ సుందరరావు

భారతజాతి గర్వించదగిన [illegible] [illegible] లో [illegible] నేతాజీ [illegible] అంకితం చేసుకొని [illegible] [illegible] నేతాజీ [illegible] [illegible].

స్వాతంత్ర్య [illegible] [illegible] బ్రిటీషు సామ్రాజ్యవాదుల [illegible] [illegible] ఆ వీర [illegible] [illegible] నేతాజీ.

[illegible] [illegible] [illegible] [illegible] [illegible] సుభాష్ చంద్రబోసు.

[illegible] [illegible] భారత [illegible] [illegible] [illegible].

సుభాష్ చంద్రబోసు బెంగాల్ రాష్ట్రంలో 27—1—1896 న [illegible] జన్మించారు. [illegible] [illegible] బి. ఎ. పరీక్ష [illegible] ఐ. సి. యస్. పరీక్ష [illegible].

ఆయన తిరిగి స్వదేశం [illegible] గాంధీజీ నాయకత్వంలో [illegible] [illegible] దేశ నాయకులు కారాగార వాసం [illegible]. స్త్రీ, పురుషులు [illegible], ఆంగ్లేయుల దమననీతి తీవ్రతరమైనది.

నేతాజీ హృదయం [illegible] సేవకు తహతహలాడింది. కలెక్టరు పదవి విరాళ[illegible]

శంచారు. [illegible] మహాత్మా గాంధీజీ [illegible]. [illegible] [illegible]. [illegible] బెంగాలు [illegible] విరామం లేకుండా సేవచేసారు. [illegible] నేతాజీని పర్యాయాలు జైల్లో పెట్టారు. [illegible] నేతాజీ "స్వరాజ్య" పత్రిక ద్వారా, [illegible] [illegible].

నేతాజీ, గాంధీజీ [illegible] [illegible] [illegible] [illegible] స్వాతంత్ర్యాన్ని సంపాదించాలని గాంధీజీ [illegible]. కాని "భారత ప్రజ అహింసా [illegible] [illegible]" నేతాజీ [illegible]. [illegible] స్వాతంత్ర్య [illegible] [illegible] "కదంకదం [illegible]", "[illegible]" [illegible].

ప్రభుత్వం "స్వరాజ్య" పత్రికను నిషేధించింది. [illegible] నేతాజీ "[illegible]" పత్రిక నెలకొల్పారు. ప్రభుత్వం [illegible]. "ఢిల్లీ" [illegible] ప్రకటించారు. ప్రభుత్వం నేతాజీని [illegible] [illegible]. నేతాజీ ఆరోగ్యం పాడైంది. చికిత్సకు ఆస్ట్రియా వెళ్లారు. యూరప్ దేశాధినేతలను దర్శించారు. వారి సహానుభూతిని చూరగొన్నారు.

నేతాజీ స్వదేశానికి తిరిగి వచ్చారు. [illegible] [illegible] కాంగ్రెసు అధ్యక్షుడైనారు. [illegible] కాంగ్రెసు అధ్యక్షులు అయ్యారు. కాని, [illegible] [illegible] [illegible]. "[illegible]" [illegible]. [illegible] ఒక సంవత్సరం నేతాజీని [illegible] పెట్టింది. [illegible] [illegible] [illegible] నేతాజీ విదేశాలకు వెళ్లిపోయారు. జపాను చేరుకొన్నారు. "ఆజాద్ హింద్ ఫౌజ్" (స్వతంత్ర భారత సేన) నెలకొల్పారు. [illegible] దేశభక్తిని పూరించారు.

ఆంగ్లేయులను భారతదేశం నుండి [illegible] [illegible] ఆజాద్ హింద్ ఫౌజ [illegible] లక్ష్యంగా భావించారు. [illegible] [illegible] పురోగమించింది. "ఢిల్లీ చలో" "జయహింద్" "జయహింద్" అనే నినాదములతో కదం త్రొక్కింది. అస్సాంలో కొంత ప్రాంతాన్ని వశపర్చుకొంది. ఇంతలో జపాను వారి సహాయం ఆగిపోయింది. "ఆజాద్ హింద్ ఫౌజ్" విచ్ఛిన్నమై పోయింది.

1945 జనవరి 18 భారతీయులకు దుర్దినమైంది. [illegible] చరిత్రలో చీకటి అలుముకొంది. అస్వతంత్ర అంధకార మును తొలగించి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించుటకు దీక్ష వహించిన ఒక మహా జ్యోతి విమానం నుండి రాలి ఆరిపోయింది. భారత ప్రజలు కన్నీరుతో శోకసంద్రం [illegible]. ప్రజల [illegible] మారాయి. "నేతాజీ అమరులు కాలేదు. సజీవులుగా యున్నారు"—అను విశ్వాసం ప్రజల హృదయాలతో గూడుకట్టుకొంది. భారత భక్తను దర్శించగలమనే ఆశాలతలు చిగురించచూస్తున్నవి.

ఏది ఏమైనా ఆయన ఆత్మ భారతీయుల హృదయాలలో దేశభక్తిని ప్రబోధిస్తోంది. నేతాజీ దేశభక్తి, విప్లవ సేవ, త్యాగనిరతి భారతీయులకు ఆదర్శప్రాయం. నేతాజీ చెప్పిన కార్యదీక్ష, విప్లవ సేవ భారతీయులకు నేడెంతయో అవసరం. ఆయన ఆదర్శాలు, ఆశయము [illegible] స్వాతంత్ర్యం రక్షించుకోడం భారతీయుల విద్యుక్త ధర్మం.

నేతాజీ

— శిష్టా శివస్వామి

గంగాజలధి [illegible] అంగాగ రాష్ట్రమే భారతీయ నాయకు జన్మభూమి
ఆ సీమ నుద్యోగ మువరించె నెవ్వాడు
భారత స్వేచ్ఛకై పదలినై [illegible]
[illegible] గజ్యుకై
గజ్యుకు గాంధీకే [illegible]
[illegible] [illegible]
నెవ్వాడి సత్కీర్తి ఎల్ల దిశల
ఆతడు సుభాసు చంద్రబోసు [illegible]
[illegible] [illegible]
దేశ సేవా మహాయజ్ఞ దీక్షరోత
తనదు సర్వస్వ మొసగిన త్యాగమూర్తి.
భాసుర బోసు వంశమున భవ్య యశోధన పుట్టినావు దా
స్యాసుర పాశ భగ్న కృషి సర్వ సమర్పణ జేసినావు ధీ
రా! [illegible] [illegible]
ణ్యా! సకల ప్రజాహృదయ నందన కారా సుభాసు చంద్రమా!

ఆషామాషీ

మానవ జన్మలోగల ప్రయోజనం ఏమిటి?... ఏ పరిణామాన్ని ఆశించి నరుడు జీవించాలి!.... ఏ ఫలితాన్ని సాధించాలి?....

—అలాటి ప్రశ్నలు అనేకం మనకు వుంటాయి. అనేకమంది వీటి జవాబుల కోసం వెతుకు తూనే వుంటారు. కొందరు "చరిత్ర చెప్పుతుంది. పురాణాలు, గాథలు చెప్పుతున్నాయి"—ఇంకా వివరించడం దేనికి?— అని తప్పించుకొంటూ వుంటారు.

ఈ గ్రంథాలు చదివి బ్రతుకుల్ని అవగాహన చేసుకొనే దెందుకుంది? [illegible] [illegible]!.... "ఎందుకు జీవిస్తున్నావు!" అని ప్రశ్నిస్తే... "జీవించాలి గనుక" అంటారు... కొందర్ని ప్రశ్నిస్తే — "[illegible] గనుక" అంటారు.

కొందరు [illegible] [illegible] [illegible] [illegible] కొందరు వినయవంతులు "ఈ [illegible] పాఠించవలసింది [illegible] [illegible] వంపారు.... [illegible] మంచో [illegible] [illegible] వరిగ్గా" అంటారు.

మీరు నన్ను సాధించడానికే పుట్టారు...

మా బంధువుల్లో ఒకామె భర్తతో నిత్యం అంటూ వుంటుంది "మీరు కేవలం నన్ను సాధించడానికే, చంపుకొని తినడానికే జన్మించారు.... ఏ పూట కాపూట ఆ పని మరిచిపోకుండా చేస్తున్నారు.... జన్మ సార్థకం చేసుకొంటున్నారు.... బ్రహ్మ దేవుడు చాలా సంతోషిస్తూ వుంటాడు. ఎటొచ్చీ నా జన్మే ఇలా నాశనమైపోయింది" అని.

నిజమే! చాలామంది పురుషులు — తాము కేవలం భార్యల్ని ఉద్ధరించడానికే జన్మించామని భావించి, వారిని వంచన చేస్తూ వుంటారు.... బయట ప్రపంచంలో ఏమీ సాధించలేకపోయినా — ఏమన్నా పతి వుంటారనే లోకువగా భార్యల్ని అదురు పెడుతూ, బెదురు పెడుతూ ప్రొద్దులు గడుపుతూ వుంటారు.

"నే లేకపోతే నీగతి ఏమయ్యేది!.... కావాలని మెడకు కట్టుకొన్నా గనుక ఇంకా [illegible].... పిల్లలిద్దరూ ఇంట [illegible] [illegible] [illegible]" అని [illegible] [illegible] వుంటారు....

మా బంధువుల్లో [illegible] [illegible] [illegible]. [illegible] [illegible] [illegible] [illegible] వుండేవాడు. ఇంట [illegible] [illegible]

అపర విశ్వామిత్రుడు... వదలని మేనక

"ఆయన అపర విశ్వామిత్రుడు— [illegible] వరకే గాని [illegible] లేదు.... ఆ అవస్థ అంతా కన్యాయ వచ్చాడు. ఇక్కడ కొంచెం సంపాదించుకొంటున్న [illegible] [illegible].... ఇక్కడ మేనక ఒక పిల్లను కని పారిపోయింది— ఇక్కడి మేనక ఇల్లు వదలకుండా ఇంట్లో నృత్యం చేస్తూ — అపర విశ్వామిత్రుని తపస్సు అనేక విధాలుగా భగ్నం చేస్తోంది.

—[illegible] [illegible] [illegible]

అంటూ వుండేవాడు — "మా అన్నయ్య [illegible] [illegible].... మా వంశానికి కొందరు మేధావుల్ని కానుకగా సమర్పించాడు. జన్మ చరితార్థం చేసుకొన్నాడు.... అందుకన్న [illegible] [illegible]!...." అని. కొన్ని జన్మల ప్రయోజనం ఇలా వుంటుంది....

చాలామంది మనుషుల జాతకాలు [illegible] [illegible] వుంటారు — ఏవో [illegible] జీవితంలో.... ఏవో [illegible] చేసుకొన్నారు.... ఏంతో కృషి చేశాను.... కాని [illegible] [illegible] — ఒక్కటీ [illegible] [illegible].... [illegible] [illegible] [illegible].... [illegible] [illegible]....

"[illegible] [illegible] [illegible] [illegible]. కలసి [illegible] [illegible] [illegible]. [illegible] [illegible] [illegible] వుంటారు.

ఈ [illegible] [illegible] — ఏ [illegible] సాధించ లేదు.... అలాటి ప్రయత్నం చేస్తే ఏదో ఒకవిధమైన వెలుతురు కనబడవచ్చు.... కాని బ్రతుకంతా చీకట్లో మునుమని [illegible]...

షష్టిపూర్తి అయింది ఇష్టపూర్తి కాలేదు

ఒకాయన అంటూవుండేవాడు "షష్టిపూర్తి అయింది— ఇష్టపూర్తి మాత్రం జరగలేదు — కష్టం [illegible] గడిచింది జీవిత మంతా!... చేసిన ప్రయత్నాలన్నీ [illegible] [illegible]" అని.

జీవితంలో [illegible] [illegible] [illegible] [illegible]. [illegible] [illegible] [illegible] అర్థం [illegible].... [illegible] [illegible] [illegible] అప్పుడు [illegible] [illegible] [illegible]?...

కొందరు [illegible] [illegible], [illegible] ఇంట్లో [illegible] [illegible] [illegible] [illegible] [illegible] — ఎంతో కోపం.... "[illegible] [illegible].... [illegible] [illegible]" అని [illegible] వుంటారు.

ఒక [illegible] [illegible] — [illegible] [illegible].... [illegible] [illegible] — అని. ఈ మాట నాకు [illegible] [illegible]. [illegible] [illegible] [illegible]

ఈ సమయానికి ఎందరు కనిపిస్తారో... తెంతను మొగం జాటు వేస్తారో తెలియదు గాని — ఇప్పుడు వారు చూపించే ఆసక్తి గమనిస్తే ఎంతో సత్కరించేవారిలాగా కనిపిస్తారు. కొందరు ఆ మహోత్సవానికి గాను ఉపన్యాసాలు కూడా తయారు చేసుకొంటున్నామని చెప్పారు.... నేను మానేస్తానంటే వారు చిన్న పుచ్చుకొంటా [illegible].

అరవయ్యేళ్ళు బ్రతకడమే ఘనం

జీవానికి నేను సాధించిందేమిటి? అని ప్రశ్నిస్తే — 'అరవై వత్సరాల మనుగడ' అని మాత్రమే చెప్పగలను. దీంట్లో గొప్ప ఏం వుంది?.... ఎలా పొగడటం అంటా కదనా! కాని [illegible], ఈ కరువు ధరల్లో, అయిన వాళ్ళకు దూరంగా పోయి, అవసరమైతే, అనవసరంగా దుమ్మెత్తి పోసేరోజుల్లో.... వ్యక్తిగత ద్వేషాలు పెరిగి పోతున్న రోజుల్లో.... చేసిన మేలు మరచి పోయి మనల్ని చిన్నపుచ్చడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో — ఒక జీవి షష్టిపూర్తి దాకా వచ్చాడంటే వింతైనా కీర్తించవచ్చు.

ప్రఖ్యాత నటులు, స్వర్గీయ ఎ. సి. యస్. ఆర్. ఆంజనేయులుగారు అంటూ వుండేవారు — "నేను సాధించవలసింది అందరు ఆడపిల్లలకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చెయ్యడం. ప్రతి వివాహానికి ఒక పాటకచేరి [illegible]"— నిజంగా ఆయనగారు అవిధంగా విజయం సాధించి తనువు చాలించారు....

చాలామంది [illegible] [illegible] పరిమితమై వుంటాయి. అంతకంటె అవకాశం వుండదు — [illegible]. వాళ్ల జీవిత ప్రయోజనం అంతవరకే!....

[illegible] [illegible] [illegible] [illegible] [illegible] వాటు కొన్నిటిని కల్పించుకొని కొందరు [illegible] వుంటారు.... ఒక భవనం [illegible] [illegible] — [illegible] [illegible] ఒకటే విషయం చెపుతూ వుంటారు....

"నలుగురు కొడుకులకూ నాలుగు ఇళ్లు కట్టించి ఇస్తే నా జన్మ సార్థకం అవుతుంది. [illegible] మూడు పందలూ [illegible] [illegible].... [illegible] [illegible] [illegible].... [illegible] [illegible] [illegible]. [illegible] [illegible] [illegible] [illegible].... [illegible] [illegible] [illegible]. నాలుగోది కూడా వేస్తే నవ్వుతూ పోవచ్చు [illegible] మంచి" అంటాడు పాపం. ఆయన జీవిత ప్రయోజనం అదీ.....

పరలోకాన్ని గురించి క్షణం ఆలోచించడు.... ఈ జీవితం అశాశ్వత మని ఎప్పుడూ అనుకోడు.... ఎవరెన్ని చెప్పినా వినుకోడు.... ఒకటే సంపాదన గోడు..... భూమిమీద చివరకు అవసరమైన స్థలం [illegible].... మూడు గజాలు.... అందాకా [illegible] నాలుగు భుజాలు.... [illegible] ముందున్న రోజులు.... ఆచరించేవన్నీ వ్యర్థ ప్రయాసలు.

—దాపూరి.

ఒరిస్సా జనకాంగ్రెస్ నుండి వనమాలిపట్నాయక్ రాజీనామా

మరి 6గురు శాసనసభ్యులతోసహా కొత్తకాంగ్రెస్‌లో ప్రవేశం

భువనేశ్వర్, జనవరి 22: ఒరిస్సా జనకాంగ్రెస్ నాయకుడు శ్రీ వనమాలి పట్నాయక్, మరి ఆరుగురు జనకాంగ్రెస్ శాసనసభ్యులు నేడు ఈ పార్టీలో తమ సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి, కొత్త కాంగ్రెస్‌లో చేరారు. జనకాంగ్రెస్ నాయకుడైన డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ నిన్ననే కొత్త కాంగ్రెస్‌లో చేరారు.

కొత్త కాంగ్రెస్‌లో చేరాలని జనకాంగ్రెస్ లోని పలువురు కార్యకర్తలు కోరుతున్నట్లు శ్రీ పట్నాయక్ నేడు చెప్పారు.

కాంగ్రెస్ వాదులందరూ ప్రస్తుతం ఏ పార్టీలో వున్నప్పటికీ కొత్త కాంగ్రెస్‌లో చేరాలని శ్రీ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు.

నూలు ధర పెరుగుదల వల్ల చేనేత పరిశ్రమకు క్లిష్టపరిస్థితి

విజయవాడ, జనవరి 22: ఇంతకు ముందు కని విని ఎరుగని రీతిగా గత రెండు మాసాలలో నూటికి నూరు రెట్లుగా పెరిగిన నూలు ధరల వలన చేనేత పరిశ్రమకు ప్రస్తుతము యేర్పడిన తీవ్ర సంక్షోభము పరిష్కరించి, చేనేత పారిశ్రామికుల జీవనం క్రమంగా కొనసాగుటకు వీలుగా నూలు ధరలను వెంటనే అదుపులో పెట్టుటకు శ్రద్ధ తీసుకొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అశ్రద్ధ పట్ల తీవ్రమైన అసంతృప్తిని ప్రకటిస్తూ, మొన్న యిక్కడ శ్రీ నున్న యర్లమందయ్య అధ్యక్షతను జరిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత కాంగ్రెసు కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఈ క్లిష్ట పరిస్థితిని నివారించుటకు ప్రతి కౌంట్ గరిష్ట ధరలను నిర్ణయించి, వాణిజ్య సంస్థల వద్ద నిల్వయున్న ప్రత్తిని నిర్ణయించిన ధరల ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలా కొనుగోలు చేసిన ప్రత్తిని దిగుమతి చేస్తున్న ప్రత్తిని రాష్ట్రములోని నూలు మిల్లులకు కదుర్ల సంఖ్య నిష్పత్తిలో సరఫరా చేయాలని సమావేశం సూచించింది.

విదేశీ ప్రత్తి దిగుమతులపై ఇండియన్ కాటన్ మిల్స్ ఫెడరేషన్ వసూలు చేస్తున్న ప్రీమియం బేలకు 250 రూపాయలు ప్రస్తుతానికి నిలుపు చేయాలి.

రాష్ట్రములో ప్రత్తి ఉత్పత్తిని ఇతోధికముగా ప్రోత్సహించుటకై రైతుకు కనీసం 50 రూపాయలు నగదు రూపంగా రైతులకు విరాళం ఇవ్వాలి. ప్రత్తి కొనుగోలుపై విధిస్తున్న సేల్సుటాక్సును వెంటనే రద్దు చేయాలి.

నూలు ధర తగ్గి అక్టోబరు నాటి రేట్లకు సమంగా చేనేత పరిశ్రమకు లభించుటకు వీలుగా ప్రభుత్వం ఇప్పటి నూల్ని కొనుగోలుపై సబ్సిడీని ఇవ్వాలి.

శ్రీ బాలమురళీకృష్ణ అపూర్వగానం

గుడివాడ, జనవరి 22: స్థానిక శ్రీరామ విలాససభలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ త్యాగరాజ వర్ధంతి ఉత్సవాలలో భాగంగా జనవరి 21న 'గానసుధారస', 'సంగీత కళానిధి' శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర సంగీత కచేరీ దివ్య వైభవంగా జరిగింది. అసంఖ్యాకంగా శ్రోతలు మూడు గంటల పైబడి సాగిన కచేరీ ఆద్యంతం ప్రశాంతంగా తన్మయులై విసుగులేకుండా యింకా యింకా పాడమని ఒత్తిడి చేశారు. అప్పుడు శ్రీ మురళీకృష్ణ ఇంకొంచెంసేపు పాడక తప్పిందికాదు.

స్వీయ రచన షణ్ముఖప్రియ వర్ణంతో ప్రారంభించి త్యాగరాజ కృతులైన పూర్ణచంద్రిక రాగంలో "తెలిసి రామ చింతనతో" నామము [illegible], సింధు కన్నడ రాగంలో "[illegible]" గానం చేశాక, తమ ప్రతిభా పాండితీ ప్రకర్షతో అవిరతసాధ్యమైన మెరుపుతీగ దిర్భాలతో హిందోళరాగం ఆలాపించి త్యాగరాజ కృతి "సామజ వర గమనా" పాడి అమోఘంగా స్వరకల్పన చేశారు. "నగుమోము గనలేని" కీర్తన శ్రీ బాలమురళీకృష్ణకు కర్ణాటక సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఆ కీర్తనను వారు తీర్చిదిద్దిన తీరు, గమనం, ఆ కీర్తన యొక్క భావ గాంభీర్యాన్ని పూర్తిగా విశదం చేసేట్టు అమరినాయి. దీనికితోడు వారి అపూర్వమైన తానాలతో స్వర ప్రస్తారం శ్రోతల్ని అడుగడుగునా ముగ్ధుల్ని చేసింది. ఎన్నోసార్లు శ్రోతలు ఆనుకోలేని తమ హర్ష ప్రమోదాలను కరతాళ ధ్వనులతో వెలువరించారు. ఈ కీర్తన కచేరీ అంతటికీ తలమానికంగా భాసించిందని చెప్పాలి.

"స్వరరాగ సుధా", "ఎంత ముద్దో, ఎంత సొగసో" అనే త్యాగరాజ కృతులు పాడి, శ్రోతల కోరికపై త్యాగరాజ పంచరత్న కీర్తన "ఎందరో మహానుభావులు" అన్నదానిని భక్తి భావోద్వేగంతో పాడారు. ఆయనదేనైన అన్నపదం "యామిహే [illegible] శరణం" స్వీయరచన కుంతలవరాళి రాగ తిల్లాన మృదు మధురంగా గానం చేశారు. గుడివాడ సంగీతప్రియులకు ఈ కచేరీ చిరస్మరణీయంగా నిలబడుతుంది. శ్రీ [illegible] పాండురంగరాజు ఫిడేలుపై అమోఘంగా సహకరించి, శ్రీ మురళీకృష్ణ ఉన్నత స్థాయికి దీటైన ప్రక్క వాయిద్యం అనిపించుకున్నారు. శ్రీ ఎల్. వెంకటేశ్వరరావు (ఆకాశవాణి, హైదరాబాద్) చిన్న వయసువాడైనా చక్కని అవగాహనతో మృదంగంతో అమరించి, తన అవర్తనం కూడా [illegible] వాయించారు.

—బాగంటి

రష్యాచే రెండు ఉపగ్రహాల ప్రయోగం

మాస్కో, జనవరి 22: సోవియట్ యూనియన్ కాస్మోస్ ఉపగ్రహ పరిశోధనలో అతి ముఖ్యమైన ఒక ఉపగ్రహాన్ని, వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ప్రకటించింది. గురువారం నాడు కాస్మోస్ 392 ఉపగ్రహాన్ని, బుధవారంనాడు వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు 'టాస్' వార్తా సంస్థ తెలిపింది.

వాతావరణ ఉపగ్రహం ద్వారా భూమండలంపై మేఘాల పొరలు అందుతాయి.

శ్రీమతి ఇందిరాగాంధి సోషలిస్టు విధానాల రాజకీయ ప్రయోజనాలు

మధ్యంతర ఎన్నికలలో ప్రజలు పరిశీలించవలసిన మరికొన్ని విషయాలు

పుష్కరం క్రితం నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో శ్రీమతి ఇందిరాగాంధి అధ్యక్ష పదవిని స్వీకరించారు. అంతవరకూ శ్రీ ధేబర్ అధ్యక్షుడుగా వున్నారు. శ్రీమతి ఇందిరాగాంధి కాంగ్రెసు అధ్యక్ష పదవికి ఎలా ఎన్నికైనారో వారికి జ్ఞాపకం వుండకపోవచ్చును. ఏ నాయకులను సిండికేట్ అని, అభ్యుదయ వ్యతిరేకులని ఈరోజున ఆమె అవహేళన చేస్తున్నారో వారే శ్రీమతి ఇందిరాగాంధి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి సమర్థించారు. ఆమె తరువాతనే శ్రీ నీలం సంజీవరెడ్డి ఆస్థానానికి ఎన్నికైనారు.

శ్రీమతి ఇందిరాగాంధి కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన కాలంలో కొన్ని ప్రధానమైన సంఘటనలు జరిగినవి. ఆమె అధ్యక్షపదవిని స్వీకరించిన నాగపూర్ సమావేశంలోనే కాంగ్రెసు సహకార వ్యవసాయానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది. అప్పట్లో, అభ్యుదయవాదు లందరి మోజు సహకార వ్యవసాయంమీదనే వుంది. పైనాకా, సోషలిస్టు నాకా భారతీయ ప్రతినిధివర్గాలు వెళ్లి, అక్కడ సహకారవ్యవసాయం సాగుతూవున్న పద్ధతిని చూచి వివేదికలను తయారు చేస్తూ, ఆ పద్ధతులను భారత దేశంలో ప్రవేశపెట్టాలని, ఆహార సమస్యా పరిష్కారానికి అదే ఉత్తమ మార్గమని కాంగ్రెసు అధిష్ఠానవర్గం అభిప్రాయపడింది.

కృషిచెయ్ సమష్టి వ్యవసాయ విధానాలు ఈ సహకార సేద్యం మధ్యనే సతి స్వీకరమని అగ్రనాయకులు అభిప్రాయపడినారు. ఈ కొత్త ఉద్యమాన్ని ఉపయోగించుకుని పలుకుబడిగల కాంగ్రెసు ముఖ్యులు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను సంపాదించి సహకార వ్యవసాయ సంఘాలను నామమాత్రంగా స్థాపించి పెద్ద భూస్వాములైనారు.

స్వంత సేద్యంలో విశ్వాసం గల నాయకులు ఈ సహకార సేద్య విధానానికి అభిప్రాయం తెలుపుతూ కాంగ్రెసు నుంచి బయటికి రావడం జరిగింది. ఆచార్య రంగా ప్రభృతులు కాంగ్రెస్‌ను మరొకసారి వదలడానికి అదే కారణం. ఆ తరువాతనే శ్రీ రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీని [illegible] [illegible] [illegible]

శ్రీమతి ఇందిరాగాంధి కాంగ్రెసు అధ్యక్షతనే ఉద్భవించింది. నాగపూర్ కాంగ్రెసు ఆమోదించిన సహకార సేద్య తీర్మానాన్ని క్రమంగా కాంగ్రెసు నాయకులే మర్చిపోయినారు. ఆ తీర్మానాన్ని గురించి మాట్లాడినవారే లేరు. శ్రీమతి ఇందిరాగాంధి కూడా ఆ విషయం మర్చిపోయారు. ఆ తీర్మానంతో ఆమెకు విశ్వాసం వుంటే 1966 సంవత్సరంలో ప్రధాన మంత్రి అయినప్పుడు వ్యవసాయ సంస్కరణలను గురించీ, భూ సంస్కరణ ల గురించి ఎంతో మాట్లాడారు గాని సహకార వ్యవసాయ విధానాన్ని అమలు జరపడానికి ఎందుకు ప్రయత్నించలేదు? నాగపూర్ కాంగ్రెసు తీర్మానాన్ని వ్యతిరేకించినవారందరూ కాంగ్రెసు నుంచి బయటికి వెళ్లిపోయినారు. కనుక ఆ తీర్మానాన్ని ప్రతిఘటించేవారు కాంగ్రెస్‌లో లేరే. మరి ఆ తీర్మానాన్ని ఎందుకు అమలు చేయలేదు? అమలు జరపడానికి ఎందుకు ప్రయత్నించలేదు?

ఆ తీర్మానం కొందరు ప్రముఖ నాయకులు కాంగ్రెసు నుంచి బయటకి వెళ్లిపోవడానికి తోడ్పడిందే గాని దేశంలో సహకార వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడలేదు. రెండు సంవత్సరాల క్రితం బెంగుళూరులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో శ్రీమతి ఇందిరాగాంధి ప్రతిపాదించిన ఆర్థిక ప్రణాళిక కూడా కాంగ్రెసును రెండు చెక్కలు చేయడానికి ఉపయోగపడిందే గాని, దేశంలో సోషలిజం స్థాపించడానికి తోడ్పడలేదు. పద్నాలుగు బ్యాంకులను జాతీయంచేయడం మినహా శ్రీమతి ఇందిరాగాంధి ఆమె ప్రతిపాదించిన ఆర్థిక ప్రణాళికలోని ఇతర అంశములను ఎంతవరకు అమలుచేశారు?

శ్రీమతి ఇందిరాగాంధి తన నాయకత్వాన్ని సమర్థించే వారితో కొత్త కాంగ్రెసును ఏర్పాటు చేయడంతో, మంత్రివర్గం నుంచి తన కయిష్టులైన వారిని తొలగించడంతో ప్రజాస్వామిక సోషలిజం ఏర్పడిందని విశ్వసిస్తున్నారా? స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ కామరాజ్ పథకాన్ని తన కిష్టంలేని వారిని పదవులనుంచి [illegible] [illegible] శ్రీమతి

ఇందిరాగాంధి ఈ సోషలిస్టు ఆర్థిక ప్రణాళికను శ్రీ మురార్జీ ప్రభృతులను బయటికి పంపడానికి ఉపయోగించినట్లు కన్పిస్తున్నది. అఖిలభారత కాంగ్రెసు సంఘం బెంగుళూరు సమావేశం శ్రీమతి ఇందిరాగాంధి ఆర్థిక ప్రణాళికను ఆమోదించింది. ఆ ప్రణాళికను అమలుజరప డానికి ఆమె ఏ చర్యలూ ప్రారంభించకపోక ఎవరో ఆ ప్రయత్నాలను ప్రతిఘటిస్తున్నారని ఆలోచించి శ్రీ మురార్జీదేశాయ్ మంత్రివర్గం నుంచి వెళ్లిపోయే పరిస్థితులను కల్పించారు.

నాగపూర్ కాంగ్రెసు ఆమోదించిన సహకార వ్యవసాయ తీర్మానం పెన్నిండో, బెంగుళూరు సమావేశం ఆమోదించిన ఆర్థిక ప్రణాళికా అంతే అయింది. నాగపూర్ తీర్మానం కొందరు కాంగ్రెసునుంచి బయటికి వెళ్ళేటట్లు చేస్తే, బెంగుళూరు తీర్మానం కాంగ్రెస్‌నే రెండుగా చీల్చివేసింది. శ్రీమతి ఇందిరాగాంధి సోషలిస్టు విధానాల రాజకీయ ప్రయోజనాలు ఇవి.

(21వ తేదీనాటి వ్యాసం తరువాయి)

చిత్రజగత్తు

'ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నంతమాత్రాన దండ పొక్కాలే వెయ్యాలా?'

[illegible]

ఆయుర్వేద ఔన్నత్య ఉద్ధరణకు వైద్యుల పరిశోధన అవసరం

ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ వార్షిక మహాసభను ప్రారంభిస్తూ కేంద్రమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి ఉద్బోధ

తెనాలి, జనవరి 22: ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ 26వ వార్షిక మహాసభలకు నేడు యిక్కడ ప్రారంభోత్సవం జరుపుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబనియంత్రణ శాఖ స్టేట్‌మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి గత సెషనులో పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ననుసరించి, భారతీయవైద్య విధానాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమానస్థాయిలో ప్రతిపత్తి కలిగించబడిందని అన్నారు. అంతకు పూర్వమే ఏర్పాటు చేయబడిన భారతీయ వైద్యం, హోమియోపతి, కేంద్ర పరిశోధనా మండలి సర్వస్వతంత్రమైనదన్న అని, తన పథకాలు, కార్యక్రమాలు రూపొందించుకునే అధికారాలు దానికి గలవని శ్రీ బి. ఎస్.మూర్తి అన్నారు.

వైద్యోపయోగం గల మొక్కలు, మూలికల పరిశోధన క్షుణ్ణంగా జరపడానికి ప్రభుత్వం ఇప్పటి కప్పుడే 9 కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అట్టి మరో 3 కేంద్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయబడగలవని ఆయన వివరించారు.

ఆయుర్వేద, ఔషధాలకు సంబంధించి నిర్దుష్టమైన యూనిట్లు పరిశోధనలు జరపడానికి ఇంకను ఏర్పాటు చేయబడనున్నవని ఆయన చెప్పారు. వైద్యసాహిత్య పరిశోధనకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని కూడా ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణకు పనికివచ్చే ఔషధాలను గురించి పరిశోధనలు జరుగుతున్నవని ఆయనఅన్నారు. ఇదిగాక 4 కేంద్ర పరిశోధనాసంస్థలు, ఒక డాక్యుమెంటేషన్ కేంద్రం, ఒక కేంద్రఆయుర్వేద ఫార్మసీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కలవని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూలికల సర్వేకు ఒక కేంద్రం, వైద్య పరిశోధనలకు 2 కేంద్రాలు, సంచార వైద్య పరిశోధనలకు ఒక కేంద్రము మంజూరు చేయబడ్డాయని ఆయన అన్నారు.

రెండువేల సంవత్సరాల క్రితం గల ఆయుర్వేద ఔన్నత్యాన్ని తిరిగి చేరడానికి 11వ శతాబ్దంలో ప్రారంభమైన క్షీణదశ నుండి పరిస్థితులను అవగాహన చేసుకుని ! శేష పరిశోధనలు జరపవలెనని ఆయుర్వేద వైద్యులను ఆయన ఉద్బోధించారు.

ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసేటందుకు అనేక విదేశాల నుండి యిక్కడికి వస్తున్నారని ఆయన అన్నారు. అగ్నేయాసియా, కొన్ని ఇతర దేశాలు ఆయుర్వేదం అభివృద్ధి పట్ల ఆసక్తి కనబరుస్తున్నవని ఆయన అన్నారు. గత భారత ఆయుర్వేద ప్రతినిధి వర్గాలు పర్యటించిన ఆసియాదేశాలు సందర్శించి అక్కడ ముఖలో ఉన్న ఆయుర్వేదం ఏ విధంగా వృద్ధి పరిశీలించాలని ఆయన చెప్పారు.

శ్రీ బి. ఎస్. మూర్తి తన ప్రసంగాన్ని ముగిస్తూ సింహళ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఎస్. డబ్ల్యు. ఆర్. డి. భండారనాయక్ అప్పటి మన ప్రధాన మంత్రి శ్రీ జవాహర్‌లాల్ నెహ్రూకు ఆగ్నేయాసియాదేశాలలో ఆయుర్వేదాన్ని అభివృద్ధి పర్చేందుకు ఆసియా ఆరోగ్య సంస్థను ఒక దానిని ఏర్పాటు చేసి, వివిధ దేశాలలో కార్యక్రమాలు సమన్వయపర్చాలనిసూచించారని,అయితేదురదృష్టవశాత్తూ మన ప్రధాని నెహ్రూ మరణించడం వల్ల అప్పట్లో ఆ ప్రతిపాదన కార్యరూపం ధరించలేదని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అలాంటి సంస్థ ఏర్పాటు చేయడానికిగల అవకాశాలను పరిశీలించవలసి ఉన్నదని చెప్పారు.

అధ్యక్షోపన్యాసం

పరిషత్ మహాసభలకు అధ్యక్షత వహించిన శ్రీ ప్రతివాది భయంకర శటకోపాచార్యులు చేసిన ప్రసంగం :

ఆయుర్వేద పరిషత్ సభ్యులు, ఆహూతులగు సభాసదులారా ! నమస్సులు .

దశాబ్దము పిమ్మట ఆంధ్ర ఆయుర్వేద పరిషన్మహాసభలు గుంటూరుజిల్లా ప్రజల ఆదరాభిమానయుక్త ఆతిథ్యమున జరుగుచుండుట ఎంతయో ప్రశంసించ తగినది. ఇట్టి అవకాశము కలిగించి కుంటుపడిన పరిషత్ కార్యములు పునరుజ్జీవింపజేయ తోడ్పడిన వా మెల్లరకు వందనములు.

గత పది సంవత్సరములనుండి మన పరిషత్ పరిస్థితులు మీ కందరకూ విదితముకే. ఆయుర్వేదము ఆంధ్ర సాంప్రదాయము ననుసరించి పరిపోషణ నొనర్చు తలంపున అనేక క్లిష్ట పరిస్థితుల నెదుర్కొనుచు, రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆన్తర్వివ్లవముల నెదిరించుచూ, పలుబడి ఎనిమిది సంవత్సరముల నుండి ఆంధ్రప్రాంతమునేనే కాక, కర్నాటక, తమిళ, ఉత్కళముల యందలి ఆంధ్ర సోదరులకు కూడ ఆయుర్వేద విద్యా ప్రదానము, ఓషధి ప్రస్థానములు, పరీక్షలు, పండిత పరిషత్తులు, గ్రంథ ప్రచురణలు చేయుచు, సర్వతోముఖముగా ఆయుర్వేద అభ్యుదయమునకు పాటుపడుచూ, వేలాది ఆయుర్వేద వైద్యుల సృజించేటకు కారణమైనది.

నిత్య స్మరణీయులు పండిత గోపాలాచార్యుల వారు, లక్ష్మీపతిగార్ల శంఖారావము ఆయుర్వేదీయులకు చైతన్యము కలిగించినది.

ఆంధ్ర సాంప్రదాయానుసారము ఆయుర్వేదమును తీర్చిదిద్ది ప్రచారమునకు తెచ్చిన పరిషత్ స్థాపకులు, పోషకులు అగు అనేక మహనీయులను స్మరించుట మన కర్తవ్యము. ఆయుర్వేదము మన ప్రాచీన ఋషులచే మానవ కల్యాణము నిమిత్తము సర్వలక్షణోపేతమై, అష్టాంగోపేతముగ, పశాస్త్రీయముగ, త్రికాలాబాధితముగ, సులభముగ, అచిరయుముగా కూర్చబడి యుగ యుగాంతములు భారతీయుల జాతీయ వైద్యశాస్త్రముగ కళగ ఆవిర్భవించి, సమస్త మానవాళి స్వాస్థ్య రక్షణ, వ్యాధి నివారణలకు సమర్థవంతమై పరిపూర్ణ వికాసము నొందినది.

పరిశోధనల పేరున వాయుర్వేదము నందలి కొన్ని మూలికల గుణముల నాధునిక పద్ధతిని అనుసంధానము చేసి, వారి ఫార్మకోపియాలో చేర్చుట జరుగుచున్నది. దీనివలన వాయుర్వేదీయ గుణగుణాదులు తెలియక ఆయుర్వేద సాంప్రదాయమ గా ఉపయోగింప వీలు కలుగుట లేదు. అందుచే గ్రంథ రచనగానీ, ఓషధి పరిశోధన గాని, చికిత్సా విశేషములుగాని, త్రిదోష, రస, వీర్య, విపాకాది లక్షణోపేతముగ చేసినప్పుడే ఆయుర్వేద పోషక మగును. తదన్యము హాని కలిగించును.

ప్రస్తుతము మన దేశమున లభ్యముకాని మన ప్రాచీన తంత్రములు కూడ టిబెటు, ఇండోనేసియా మొదలగు దేశములనుండి సంపాదించి, అన్నింటినీ ఆధారముగా గ్రంథములను కూర్చవలెను.

కళాశాలలలో ఆయుర్వేదము సర్వాంగీణముగ కర్మ పదాభ్యాస యుక్తముగ బోధించగల అధ్యాపక వర్గములునిర్మింపబడ వలయును

కళాశాలలలో చేరు విద్యార్థుల ప్రవేశార్హత సంస్కృత ప్రధానమై యుండ వలయును.

ఆయుర్వేద పద్ధతిన చికిత్సాంగములలో ముఖ్యముగు పరిచారకులు సుశిక్షితులుగా తయారు చేయుటకు తగు ప్రణాళిక నేర్పరచవలెను.

ప్రధాన దేవాలయముల కనుబంధముగా ఆయుర్వేద కళాశాలలు, వైద్యశాలలు స్థాపించవలయును.

ప్రభుత్వము నందు ఆయుర్వేదమునకు ప్రత్యేక శాఖ నేర్పరచ వలయును.

పరిషత్ పరీక్షలలో ఉత్తీర్ణులై పట్టములు పొందుచున్న మీరారు పరిషత్ ఆదర్శాలు గమనించి, ఆయుర్వేదము నందలి వైద్య ధర్మములను పాటించుచూ, సమాజ కళ్యాణమున భాగస్వాము లగుదురు గాక యని ఆశించుచున్నాను.

ఈ సభలు జరుపుటకు సర్వవిధముల తోడ్పడిన తమ అందరకు ముఖ్యముగా ఆహ్వాన సంఘము వారికిని, ఇంతవరకు సహకరించిన సభను జయప్రద మొనర్చిన సభాసదులకు కృతజ్ఞతలు

ఈ మహాసభకు దాదాపు రెండు వందల యేభై మంది ప్రతినిధులు వచ్చారు. ప్రార్థన, ప్రవచనం, ధన్వంతరీ పూజా జరిగాయి.

శ్రీ వనుపులేటి కృష్ణమూర్తి ప్రతినిధులకు స్వాగతం చెప్పారు. ఆహ్వాన సంఘంకార్యదర్శి శ్రీ గోగినేని వెంకట సుబ్బయ్య ప్రధాన అతిథులను పరిచయం చేశారు.

స్వాగతోపన్యాసం

ఆహ్వాన సంఘం అధ్యక్షులు శ్రీ పెదిగళ్ల సత్యనారాయణగారు యిచ్చిన స్వాగతోపన్యాసం.

ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ మహాసభ ఆహ్వాన సంఘము తరపున గౌరవనీయ మంత్రివర్యులకు, సభాధ్యక్షులకు, దేశీయ వైద్యశాఖ డైరెక్టరు గారికి, ఆంధ్ర ఆయుర్వేద బోర్డు అధ్యక్షులకు, దేశీయ వైద్యశాఖ మాజీ ప్రత్యేకాధికారిగారికి, వైద్య ప్రముఖులకు, యితర ఆహ్వానితులకు నమస్కారములు.

తెనాలికి ఆంధ్ర దేశములో నొక విశిష్టస్థానము గలదు. అనేక విషయాలలో తెనాలి చరిత్ర ప్రసిద్ధము. అట్లే ఆయుర్వేద విషయకముగానున్ను. ఇది గొప్ప ఆయుర్వేద అభిమానులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు వెలసిన చోటు. బ్రిటిష్ ప్రభుత్వ కాలము లోను, ద్వంద్వ ప్రభుత్వ కాలములోను చిరస్మరణీయులగు శ్రీ పానుగల్లు రాజావారి తరువాత, ఆయుర్వేదాభివృద్ధికి కీ.శే. శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, విశ్వనాధదాసు గార్లతో పాటు పట్టుదలతో పనిచేసిన అప్పటి లెజిస్లేటివ్ కౌన్సిలు సభ్యులు కీ.శే. శ్రీ పిల్లలమర్రి ఆంజనేయులు గారు తెనాలి వారు. జిల్లా బోర్డు అధ్యక్షులుగా, మంత్రిగా ఆయుర్వేదాభివృద్ధికి మిక్కిలి కృషి చేసిన శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు మా తెనాలి తాలూకా వారు.

ఆయుర్వేద వైద్య ప్రతిష్ఠకు నిర్దుష్టమగు మందు లెంత అవసరమో, వానిని తయారు చేయుటకు శ్రేష్ఠము, నిర్దుష్టము నగు ముడి ద్రవ్యములునూ అంతే అవసరము. అవి సరసమగు ధరలకు దొరుకుటయు అవసరము. ఔషధ ముడి ద్రవ్యముల ధరలను అదుపులో నుంచుట అవసరము. అప్పుడే ఆయుర్వేదౌషధములు చౌక యగును అది ప్రభుత్వ స్థాయిలో బహు ముందు చూపుతో ఆలోచించతగ్గ విషయము.

మనకు ముడి ఓషధులు (మూలికలు) కొన్ని మన చుట్టుపట్ల గల కొండల యందును అడవులందును విరివిగా దొరకును. కాని ఏ కొండలందు, ఏ అడవులందు ఏ మూలికలు ఎంత ప్రమాణములో దొరుకునో ఖచ్చితముగా తెలియదు. ఆ కొండలను, ఆ అడవులను తగు సిబ్బందిచే ప్రభుత్వము సర్వే చేయుంచి, ఆ వివరాలను ముందు సంపాదింప వలెను. ఆ నివేదికను ప్రకటించ వలెను. ముడిసరుకుల కోఆపరేటివ్ సంస్థను ఏర్పాటు చేసుకొనుట లాభదాయకము.

ఈ రోజు ఈ సభ ప్రారంభకులగు గౌ. శ్రీ బి. ఎస్. మూర్తిగారు గత రెండు దశాబ్దములలో ఎవరును సాధించలేక పోయిన "సెంట్రల్ కౌన్సిల్ — ఆఫ్ — ఇండియన్ మెడిసన్" ఆక్టును సాధించగలిగిరి. ఎన్నో ఎగుడు దిగుడులకు లోనవుతూ వచ్చిన సెంట్రల్ కౌన్సిలు బిల్లును ఆక్టు చేయించినట్లే, గత నాలుగు దశాబ్దములుగా ఎవరు రద్దు చేయించక పోయిన ఆపవాదిష్టములపై నిషేధమును యీ మధ్యంతర ఎన్నికలు రాకున్నచో వారు రద్దుచేయించుటకు కృషిచేసి యుండెడివా రనుట నిస్సందేహము.

ఆంధ్రుల కొక కోరిక కలదు. అది నాకు చాలామంది చెప్పుచున్నారు. నేను మంత్రిగా నుండగా ఆ కోర్కె నెరవేర్చే సహాయము చేయ లేక పోయితిని. అది తిరుపతి టి. టి. డి. తరపున నొక ఆయుర్వేద కళాశాలను స్థాపించి దానిని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయమునకు అనుబంధ కళాశాలగా చేయుట. ఇప్పుడు ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయములకు అనుబంధ ఆయుర్వేద కళాశాల లున్నవి. కాని, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమునకు అనుబంధించి ఆయుర్వేద కళాశాల లేదు. ప్రజల ఆ కోరిక నెరవేరు. ప్రయత్నము నీ మహాసభవారు చేయుదురని ఆశిస్తున్నాను.

అంతకు ముందు ఆంధ్ర ఆయుర్వేద బోర్డు అధ్యక్షుడు డాక్టర్ వై. సూర్యనారాయణరావు ఆయుర్వేదపతాకాన్ని ఆవిష్కరిస్తూ దాని ప్రాధాన్యాన్ని వివరించారు.

డాక్టర్ చక్రవర్తుల నరసింహాచార్యులు కూడా ప్రసంగించారు. డాక్టర్ గోగినేని వెంకట సుబ్బయ్య వందనసమర్పణ చేశారు. భారతప్రభుత్వ భారతీయ వైద్య విధానాల సలహాదారు డాక్టర్ పి. ఎస్. వి. కురూప్, రాష్ట్ర ఆయుర్వేద బోర్డు ఉపాధ్యక్షుడు డాక్టర్ డి. రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ భారతీయ వైద్య విధానాల డైరెక్టర్ శ్రీ బి. శివచంద్ర, ఆయుర్వేద మాజీ ప్రత్యేకాధికారి డాక్టరు ములుగు విశ్వేశ్వర శాస్త్రి కూడా ఈ మహాసభలకు హాజరు అయినారు.

గ్రహబలం

24-1-71 ఆదివారం

పుష్య బహుళ ద్వాదశి ఉదయం 9—28, మూలానక్షత్ర 2—18, ఈ రోజు వర్జ్యం ధర్మహితార్థములు గమనించి ఉదయం —30 తరువాత ప్రయాణములు, ఇండ్లు మారుట, నూతన వృత్తి స్వీకారము చేయవచ్చును.

మేషం: తీవ్రంగా ఆలోచిస్తారు. నిలకడలేని కార్యక్రమాలుంటాయి. ప్రయత్నాలు శ్రమానంతరం కొన్ని ఫలిస్తాయి. వృత్తిలో సాధారణ స్థితి సంభవం.

వృషభం: గృహ సమస్యలు, సంతాన వర్గ సమస్యలు త్రిప్పట, శ్రమ, నిలకడలేని కార్యక్రమాలు ఎక్కువగా వున్నా ధనలోపం రాదు. రోహిణి వారికి జాగ్రత్త సూచన.

మిథునం: నిలకడ చూపుతే సాహస కార్యాలు విజయవంతంగా వుంటాయి. సోదర వర్గానుకూలత లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి.

కర్కాటకం: కుటుంబ ఆర్థిక సమస్యలుంటాయి. ఆడంబర వ్యయం ఎక్కువ. వ్యసనాలపై మోజు. నిలకడ లేని మాటలు సంభవం. జాగ్రత్త సూచన.

సింహం: నిలకడలేని పనులు మానండి. నిదానంగా ఆలోచించి కృషి చేస్తే వృత్తిలో శ్రమ వున్నా ఫలితం వుంటుంది. మఖ వారికి ఓర్పు మంచిది.

కన్య: త్రిప్పట, శ్రమల కార్యక్రమాలెక్కువ. గృహ సమస్యలు అంతరంగిక శత్రుభీతి సంభవం. హస్త వారికి మెలకువ అవసరం.

తుల: అనుకూలమయిన రోజు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. ప్రయత్నాలు శీఘ్రంగా నెరవేరుతాయి. ధర్మ కార్యాలపై ఆసక్తి కలుగుతుంది.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో తొందరలెక్కువ. నిలకడలేని కార్యక్రమా లుంటాయి. కుటుంబంలో బంధుమిత్రుల భారం వుంటుంది. ధన లోపం రాదు.

ధనుస్సు: అంతులేని ఆలోచనలు, వృత్తి ఉద్యోగాలలో కార్యభారం, ఆందోళన, నిద్రాభంగం సంభవం. మూల వారికి శాంతి తక్కువ.

మకరం: శ్రమ, త్రిప్పట, ప్రయాణ తొందరలు, నిలకడ లేని కార్యక్రమాలు,కళత్రారోగ్య లోపం సంభవం. శ్రవణం వారికి జాగ్రత్త సూచన.

కుంభం: పట్టుదలతో కార్యాలు సాధించ పూనుకుంటారు. కొన్ని నిష్ఫాలెదురయినా అవి ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి.

మీనం: అనుకూలమయిన రోజు. ప్రయత్న సాఫల్యం, వ్యవహారానుకూలత, వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం సంభవం.

రు. 70 లక్షల వ్యయంతో రాష్ట్రంలో మూడు రోడ్ల నిర్మాణం

న్యూఢిల్లీ, జనవరి 22: రు. 17.5 కోట్ల ఖర్చుతో 565 కిలోమీటర్ల మేరకు వంతెనలు, రహదార్లను నిర్మించడానికి తలపెట్టిన 68 క్రొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఈ పథకాలకు ఈ ప్రణాళికలో కేంద్రం నుంచి రు. 13 కోట్లు, వచ్చే ప్రణాళికలో మిగిలిన మొత్తం (రు. 4.5 కోట్లు) అందుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో యాదగిరి — రాయపూర్, అశ్వారావుపేట — భద్రాచలం, కొత్తగూడెం — ఇంటుపల్లి మధ్య రహదార్లు నిర్మించే మూడు నూతన పథకాలను కేంద్రం ఆమోదించింది.

ఈ మూడు పథకాలకు మొత్తం రు. 70 లక్షలు వ్యయమవుతుంది. కేంద్రం నాల్గవ ప్రణాళికలో మొత్తం రు. 25 కోట్లు సహాయం చేస్తుంది. ఈ సహాయంలో రు. 12 కోట్లను ఇదివరకే ఆమోదించివున్న పథకాలపై వెచ్చిస్తారు.

బీహార్‌లో రు. 83 లక్షలు, గుజరాత్‌లో రు. 153 లక్షల వ్యయంతో రహదార్లను నిర్మిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తీరం రేవద్ద పైన రు. 182 లక్షల వ్యయంతో ఎనిమిది వంతెనలను నిర్మిస్తారు.

జాతి విద్వేష విధానాన్ని నిరసిస్తూ కామన్‌వెల్త్ ప్రకటన

జాంబియా ముసాయిదాకు స్వల్ప సవరణతో సింగపూర్ సమావేశం ఆమోదం

సింగపూర్, జనవరి 22: సింగపూర్‌లో తొమ్మిది రోజులపాటు జరిగిన 31 దేశాల కామన్వెల్త్ సమావేశం నేడు ముగిసింది.

కామన్‌వెల్త్ సిద్ధాంతాలపై అన్ని సభ్య దేశాలకు ఏకాభిప్రాయం కుదిరిందని, ఈ సమావేశం ముగిసిన అనంతరం వెలువడిన ప్రకటన పేర్కొన్నది. హిందూ మహాసముద్ర ప్రాంతం శాంతియుత ప్రాంతంగా ఉండాలన్న అంశంపై కామన్‌వెల్త్ దేశాల నాయకు లందరూ అంగీకరించారని కూడా ఈ ప్రకటన పేర్కొన్నది. దక్షిణాఫ్రికాకు బ్రిటన్‌చే ఆయుధాల అమ్మకంపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని ఈ ప్రకటన తెలియజేసింది. ఈ సమస్యపై ఇంతకు మించి వివరాలు పేర్కొన లేదు.

కామన్వెల్తు సిద్ధాంతాల ప్రకటన

కామన్‌వెల్త్ సిద్ధాంతాలను నిర్వచిస్తున్న ప్రకటనను కామన్‌వెల్త్ దేశాల నాయకులు నేడు ఆమోదించారు. జాతి విచక్షత విధానాన్ని ఈ ప్రకటన తీవ్రంగా ఖండిస్తున్నది.

ఈ సిద్ధాంత ప్రకటన ముసాయిదాను సింగపూర్ సమావేశంలో జాంబియా ప్రతిపాదించింది. జాతి విచక్షతను అనుసరిస్తున్న దేశాలకు కామన్‌వెల్త్‌లోని దేశాలు ఏ విధమైన సహాయం అందజేయరాదని జాంబియా ప్రతిపాదించిన ముసాయిదా కోరింది. అయితే, నేడు వెలువడిన ప్రకటనలో ఈ క్లాజు స్వల్పంగా సవరించబడింది. జాంబియా ప్రతిపాదించిన ముసాయిదాలోని ఈ క్లాజు బ్రిటన్ అభ్యంతరం తెలిపినందున ఈ సవరణ అవసరమయింది.

ఆయుధాల అమ్మకంపై తన స్వేచ్ఛాధికారాలకు అనుగుణంగా నిర్ణయం చేసే హక్కు బ్రిటన్‌కు ఉన్నదని ప్రధాని హీత్ స్పష్టం చేశారు. అందువలన "జాతి విచక్షత అనుసరించే దేశాలకు అండ జేసే సహాయం, ఈ విధానాలకు తోడ్పడుతుందని కామన్‌వెల్త్ లోని ఏ దేశమైనా విశ్వసిస్తే, అటువంటి సహాయం అందజేయరాదని ముసాయిదాను సవరించారు.

కామన్‌వెల్త్‌ను "ప్రపంచ శాంతి కొరకు, పరస్పర ప్రయోజనాల కొరకు, పరస్పర సహకారంతో కృషి చేసే సర్వసత్తాకదేశాలస్వచ్ఛంద సమితి"గా ఈ ప్రకటన వివరిస్తున్నది.

కామన్‌వెల్త్ దేశాలన్నిటికీ ఈ క్రింది ఐదు సిద్ధాంతాలపై విశ్వాసం ఉన్నదని ఈ ప్రకటన పేర్కొంటున్నది:

మానవాళి పురోగతికై శాంతి అవశ్యకత.

వ్యక్తి స్వాతంత్ర్యం, జాతి, వర్ణ, రాజకీయ విశ్వాసాల ప్రసక్తి లేకుండా అందరికీ సమాన హక్కులు.

జాతి విచక్షత ప్రమాదకరమైన దుష్ట విధానం.

మానవులలో వివిధ వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలనకు కృషి.

ప్రపంచంలో శాంతి, న్యాయం, సహనం, సాధించటానికై అన్ని దేశాల సహకారం.

తమిళనాడులో కొత్త కాంగ్రెసు ఒంటరిగానే పోటీ

(1వ పేజీ తరువాయి)

విలంగం "పరిణామాల"కోసం తాను ఎదురు చూస్తున్నానని పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం నేడు పత్రికల వారికి తెలియ జేశారు.

పరిష్కారానికి రావడానికి ప్రాతిపదిక ఏమిటని పత్రికల వారు ప్రశ్నించగా, "12 లోక్‌సభ సీట్లకు సంబంధించి కుదిరిన ఒడంబడికకే మేము కట్టుబడి వుంటాము. ఇప్పటికే కుదిరిన ఒడంబడికకు వారు (డి. ఎమ్. కె.) కట్టుబడి వుండాలన్నదే నా అభిలాష" అని శ్రీ సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు.

కార్యవర్గం నిర్ణయం విషయమై, పార్లమెంటరీ బోర్డుకు నచ్చ చెప్పగలరా? అని ప్రశ్నించగా, ప్రస్తుత పరిస్థితులలో అంతకంటె కంటే వేరే గత్యంతరం ఏమీ లేదని శ్రీ సుబ్రహ్మణ్యం వివరించారు.

డి. ఎమ్. కె. సూచించినట్లుగా అయిదు లోక్‌సభ సీట్లను స్వీకరించాలని రాష్ట్ర పార్టీని కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఆదేశించే అవకాశం ఏమీ లేదని ఆయన చెప్పారు.

సి.పి.ఐ. నాయకుని వ్యాఖ్య

ఫ్రంట్‌నుంచి కొత్త కాంగ్రెసు వైదొలగి, ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసే పక్షంలో అది మిక్కిలి దురదృష్టకరమైన విషయం కాగలదని సి.పి.ఐ. నాయకుడు ఏడు పార్టీల "ప్రోగ్రెసివ్ ఫ్రంట్" జాయింట్ కన్వీనర్ శ్రీ ఎమ్. కల్యాణసుందరం నేడిక్కడ వ్యాఖ్యానించారు.

"కొత్త కాంగ్రెసు ఆ విధంగా ఫ్రంట్ నుంచి వైదొలగే పక్షంలో, తరువాత కొత్త కాంగ్రెసు పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. కొత్త కాంగ్రెసు తన వైఖరిని మార్చు కొనగలదనే నేను ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

కరుణానిధి ప్రకటన

12 లోక్‌సభ స్థానాలను కొత్త కాంగ్రెస్‌కు ఇవ్వడానికి డి. ఎమ్. కె. ఎన్నడూ అంగీకరించలేదని డి. ఎమ్. కె. అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధి నేడు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ సి. సుబ్రహ్మణ్యం చేసిన ప్రకటనపై శ్రీ కరుణానిధి వ్యాఖ్యానిస్తూ "12 సీట్లు కావాలన్న కొత్త కాంగ్రెస్ కోర్కెను మాపార్లమెంటరీ బోర్డుకు నివేదించగలమని మాత్రమే మేము లోగడ చర్చలు జరిపినప్పుడు చెప్పాము" అని అన్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యంప్రకటనపై వ్యాఖ్యానించవలసిందిగా పత్రికలవారు కోరగా, "ఇంతకుమించి చెప్పడానికి ఏమున్నది" అని శ్రీ కరుణానిధి అన్నారు.

పాతకాంగ్రెసు ఫ్రంట్ అభ్యర్థుల జాబితా

తమిళనాడులో మధ్యంతర ఎన్నికలకు సంబంధించి పాత కాంగ్రెసు, స్వతంత్రపార్టీల నాయకత్వంలోని ఫ్రంట్ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితా వచ్చేవారంవరకు విడుదల చేయక పోవచ్చునని తెలుస్తున్నది.

సీట్ల కేటాయింపు విషయమై ఫ్రంట్‌లోని రెండు భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.

నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎస్. ఎమ్. సిక్రి

న్యూఢిల్లీ, జనవరి 22 : న్యాయమూర్తి శ్రీ ఎస్. ఎం. సిక్రి నేడు భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి సిక్రిచేత రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ హాలులో ప్రమాణస్వీకారం చేయించారు.

రిటైరవుతున్న ప్రధాన న్యాయమూర్తి శ్రీ జె. సి. షా, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు,పెక్కుమంది సీనియర్ న్యాయవాదులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనారు.

సింగపూర్, జనవరి 22: కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ నేడు సింగపూర్ నుండి తిరిగి న్యూఢిల్లీకి చేరుకున్నారు.

బంగ్లా కాంగ్రెస్‌తో కొత్త కాంగ్రెస్ చర్చలు విఫలం

కలకత్తా, జనవరి 22: పశ్చిమ బెంగాల్‌లో అధికార కాంగ్రెస్‌కు, బంగ్లా కాంగ్రెస్ ఫ్రంట్‌కు మధ్య ఎన్నికల సర్దుబాట్లకు సంబంధించిన చర్చలు నిన్న విఫలమైనవి. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయగలదని అధికార కాంగ్రెస్ పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ విజయసింగ్‌నహార్ ప్రకటించారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందాలు లేక సర్దుబాట్లు కుదుర్చుకునే ఏ పార్టీతో తమకు సంబంధం వుండదని తాము స్పష్టం చేసినా, బంగ్లాకాంగ్రెస్ సిండికేట్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసిందని శ్రీ నహార్ చెప్పారు.

అంతేగాక సీట్ల కేటాయింపు విషయంలో కూడా పేచీలు వచ్చినవని, అయితే ఇవి పరిష్కార సాధ్యమైనవేనని ఆయన అన్నారు.

ఈ సీట్ల కేటాయింపు విషయమై తమ ఉభయ పార్టీలమధ్య నిన్న చర్చలు పునః ప్రారంభం కావచ్చునని, కాని చర్చలలో పాల్గొనడానికి బంగ్లా కాంగ్రెస్ విముఖత చూపిందని ఆయన చెప్పారు.

సోషలిజంలో విశ్వాసంగల ఇతర ప్రజాస్వామ్య పార్టీలు ఎన్నికలలో వామపక్ష అవకాశవాదులతో పోరాడడానికి సన్నిహితంకాగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ రెండుపార్టీలు ఎన్నికలలో సమష్టిగా పోరాడగలమని జనవరి 12న ప్రకటించాయి. అనేక సార్లు చర్చలు జరిగిన పిమ్మట పోటీ చేయవలసిన సీట్ల సంఖ్యపై అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు.

ఆగ్రా నుండి శ్రీ కృపలానీ పోటీ

ఆగ్రా, జనవరి 21: రానున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో ఆగ్రా స్థానానికి ఆచార్య జె.బి. కృపలానీ ఫ్రంట్ అభ్యర్థిగ పోటీ చేయనున్నారు.ఆగ్రానుండిపోటీచేయాలనిజనసంఘ, పాతకాంగ్రెస్, ఎస్.ఎస్.పి.నగర యూనిట్‌లు తనను ఆహ్వానించిన పిమ్మట తనను కలుసుకున్న ప్రతినిధివర్గానికి తాను పోటీచేయడానికి అంగీకరిస్తున్నట్లు శ్రీ కృపలానీ చెప్పారు. 1952 నుండి సేట్ అచల్‌సింగ్ (కొత్త కాంగ్రెస్) లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు.

శాంతినికేతన్‌లో పత్రికా విలేఖరి హత్య

కలకత్తా, జనవరి 22: శాంతినికేతన్‌లో గల హిందుస్థాన్ సమాచార్ విలేఖరి శ్రీ ధీరేష్‌దేవ నాద్‌ను మొన్న సాయంత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విశ్వభారతి ఆవరణలో హత్య చేశారు.

గుంటూరు, జనవరి 18 : గుంటూరు జనరల్ ఆస్పత్రి ఫిజీషియన్ డాక్టర్ పి. శివరామకృష్ణారావుతండ్రి (శ్రీ పట్నం వెంకయ్య నాయుడు (68)) జనవరి 12 వ తేదీన నెల్లూరులో మృతి చెందారు. (మ. వి.)

ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ స్వాధీనసమస్య

త్వరలోనే ప్రభుత్వనిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 22: బందరులోని ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీని స్వాధీనం చేసుకొనే విషయమై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలదని ముఖ్యమంత్రి తెలియజేశారు. నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, తన సాంకేతిక సలహాదారులతో కలసి ఇటీవల సైంటిఫిక్ కంపెనీని దర్శించి నివేదికను సమర్పించారని, ఈ నివేదిక ప్రస్తుతం పరిశీలనలో కలదని శ్రీ బ్రహ్మానందరెడ్డి అన్నారు. సైంటిఫిక్ కంపెనీ నిర్వహణ బాధ్యతను స్వీకరించ వలసిందని రక్షణ ఉత్పత్తి పరికరాల శాఖ కూడా పారిశ్రామిక కాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.

బందరులోని సైంటిఫిక్ కంపెనీ విపరీతమైన నష్టాలకు గురి అవుతున్నందున మూసివేసే ప్రమాదం ఏర్పడింది. పనివారలకు ఉద్యోగాలు పోకుండా చూడడానికి కంపెనీ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలని ఇటీవల శాసనసభలో సభ్యులు తాలుకండి చూపించారు.

లిమాయే ఆరోపణ :

కొత్తకాంగ్రెస్‌తో పాటిల్ తెరవెనుక మంతనాలు?

బొంబాయి, జనవరి 22: బయట బహిరంగ సభలలో ఒకవైపు ఇందిరాగాంధి వ్యతిరేక భంగిమను ప్రదర్శిస్తూనే పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎస్. కె. పాటిల్ మరొక వైపు కొత్త కాంగ్రెస్‌తో తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారని ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధులిమాయే నిన్న ఆరోపించారు.

సుందర్‌భాయ్ హాలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ పాత కాంగ్రెస్ నాయకులు కొందరు కొత్త కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్నుతున్నారనడానికి స్పష్టమైన దాఖలాలు కనిపిస్తున్నవని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత కొత్త కాంగ్రెస్‌లో చేరిపోవడానికి శ్రీరంతా ఆలోచిస్తున్నారని కూడా శ్రీ లిమాయే ఆరోపించారు.

ఈ సందర్భంలో శ్రీ బాబూభాయ్ చినాయ్ ఇటీవల సాగిస్తున్న ప్రసంగాలను ఉదాహరణకుతెచ్చి, ఆయన అలామాట్లాడడానికి వెనుక నుంచి దమ్మన్న ఇస్తున్నవారెవరు? అని ప్రశ్నించారు శ్రీ లిమాయే.

దక్షిణ బొంబాయి నియోజకవర్గంలో తోడ్పాటు కల్పించుకోవద్దని శ్రీ లిమాయే ఈసందర్భంలో శ్రీ పాటిల్‌కు తీవ్రంగా హెచ్చరించారు.

లోక్‌సభకు పోటీ చేయడానికే శ్రీ గుప్తా నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 22: ఉత్తరప్రదేశ్‌లో నైనిటాల్ నియోజకవర్గం నుండి కేంద్ర హోంశాఖ స్టేట్ మంత్రి శ్రీ కె. సి. పంత్‌కు వ్యతిరేకంగా తాను లోక్‌సభ ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు శ్రీ సి. బి. గుప్తా నిన్న తన నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.

అస్వస్థత కారణంగా రానున్న ఎన్నికలలో ఆయన ప్రచారం సాగించలేడని పత్రికలలో వచ్చిన వార్తలు పచ్చి అబద్ధం అని, ప్రజలలో ఇది అపోహ కలిగించ వచ్చునని ఒక ప్రకటనలో శ్రీ గుప్తా అన్నారు.

దేశంలోని పరిస్థితుల దృష్ట్యా, పెద్దల ఒత్తిడి చేయగా నైనిటాల్ నుండి పోటీ చేయడానికి తాను అంగీకరించానని శ్రీ గుప్తా అన్నారు.

ఇప్పుడు శ్రీ గుప్తా ఆరోగ్యాన్ని కోల్కొంటున్నారు. త్వరలో తనను ఆసుపత్రినుండి విడుదల చేస్తారని అధికారులు తనతో చెప్పినట్లు ఆయన అన్నారు.

హయ్యర్ సెకండరీ (మల్టీపర్పస్) పరీక్షాఫలితాలు

HYDERABAD, Jan. 22

The following is the provisional list of the successful candidates in the Higher Secondary (Multi-purpose) School Certificate Examination held in November, 1970 :

FIRST CLASS : 4 40 113 14 15 20 30 74 75 81 204 306 10 11 12 13 16 17 21 24 29 35 39 40 43 46 441 47 51 52 53 74 506 31 32 33 39 604 07 11 12 15 19 20 43 46 54 56 72 743 45 49 52 60.

1007 11 13 16 17 55 106 09 16 18 73 77.

SECOND CLASS : 6 7 8 32 33 36 37 38 121 22 24 32 36 38 51 79 98 99 201 02 32 34 307 08 09 14 15 18 22 23 26 37 38 41 42 44 49 55 87 435 37 38 55 60 61 62 63 64 68 69 75 82 88 92 93 96 505 11 17 20 35 601 02 03 05 08 13 18 40 41 50 55 58 68 74 705 44 50 51 55 59 69 72 86 88 90 863 66 67 94 904 11 21 54 56 72 74.

1008 09 19 28 50 51 54 56 60 67 75 84 91 98 107 08 11 13 14 15.

THIRD CLASS : 3 9 10 11 41 56 133 34 35 41 56 57 58 60 61 62 77 78 80 82 83 200 03 05 06 07 08 09 61 62 63 77 99 330 33 47 50 51 52 60 61 80 81 99 407 25 65 66 67 70 76 94 503 88 646 49 62 67 75 99 715 30 46 58 63 68 74 87 818 19 22 29 37 56 73 903 76 1010 30 33 63 64 69 82 83 85 94 97 105 22 24 25 55 56 80 83.

COMPARTMENTAL: 1 2 13 14 15 16 18 20 21 22 23 25 26 27 28 29 30 31 34 35 39 43 44 45 46 48 50 51 52 53 54 55 57 59 60 61 62 65 67 68 69 70 71 73 74 76 77 78 79 80 81 82 83 84 87 90 91 93 95 96 97 98 99 100 01 02 04 07 08 10 11 12 16 17 18 19 23 25 26 28 29 31 37 39 40 43 47 48 52 53 54 55 63 64 66 67 68 69 70 73 87 88 91 92 95 96 97 210 11 12 13 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30 35 36 37 38 39 40 42 43 44 45 46 47 48 49 50 51 52 53 55 56 57 58 65 66 67 68 69 70 71 72 73 74 75 76 78 79 80 81 82 83 84 85 86 87 89 90 91 92 93 94 97 302 03 05 19 20 27 31 32 34 45 53 54 56 58 59 62 63 65 66 70 71 72 73 76 77 78 79 82 83 84 88 90 91 93 94 95 96 401 03 04 05 06 10 11 12 14 15 16 17 20 21 22 23 26 28 31 33 34 39 40 42 43 44 49 50 54 56 57 58 59 77 78 83 84 90 97 98 99.

500 01 02 04 09 13 14 18 19 21 22 23 24 25 26 27 30 34 38 40 41 42 43 45 47 48 51 52 53 55 56 57 58 59 61 63 64 65 67 70 72 74 75 76 77 78 79 82 83 85 89 92 93 95 96 98 99 600 06 16 17 22 23 27 29 30 32 34 37 38 44 47 48 51 52 57 59 60 61 63 64 66 70 71 73 76 81 86 88 89 90 91 93 96 97 98 702 06 08 10 12 16 17 20 21 38 47 64 66 71 78 80 84 93 94 95 96 98 804 05 06 07 08 09 10 11 12 13 20 24 28 31 33 36 38 42 44 48 49 54 55 57 59 60 62 65 68 69 70 75 82 85 87 90 93 96 07 98 905 25 28 32 35 38 39 46 53 58 59 60 64 65 69 71 75 79 82 83 84 85 86 87 88 89 91 92 96 97 1000.

1001 02 03 04 12 15 23 25 26 27 29 32 36 38 39 40 41 42 43 44 45 49 57 59 62 71 72 73 76 80 90 95 99 102 04 17 20 32 34 36 37 38 39 41 42 43 44 46 47 48 49 51 58 59 60 66 67 68 74 75 78 81 89 90 93 94.

Withheld for suspected malpractice : 565 725.

Withheld for want of record-books : 12 75 288 298 432 446 536 1035 1065 1088.

Withheld for want of information about their attendance, correct previous roll number and application forms with the particulars of attendance and age 348 409 549 609 610 642 847 954-A 970 1112 1119 1121 1165 1169 1186 1187 1191 1192 1192-A.

విశాఖ నుంచి శ్రీ తెన్నేటి పోటీ

కొత్త కాంగ్రెసు మద్దతుపై ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల హామీ

విశాఖపట్నం, జనవరి 22: లోక్‌సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో తాను విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, మరొక నియోజకవర్గానికి వెళ్లమని ఎవరూ సూచించలేదని శ్రీ తెన్నేటి విశ్వనాథం నేడు యిక్కడ అన్నారు.

ఆయన తోటపల్లి నుంచి నేటి మధ్యాహ్నం యిక్కడకు వచ్చారు.

ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధి, ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, తదితర కాంగ్రెసు నాయకులు, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా యిక్కడకు వచ్చినప్పుడు తనకు పూర్తి మద్దతు నివ్వగలమని హామీ ఇచ్చారనికూడా శ్రీ విశ్వనాథం అన్నారు. (మ.వి.)

వలూరు పూర్ణచంద్రరావుహత్య కేసు

ఇరువురిపై చార్జిషీట్లుదాఖలు

విజయవాడ, జనవరి 22: కంకిపాడు పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు శ్రీ వల్లూరు పూర్ణచంద్రరావు హత్యకేసులో హైదరాబాద్ క్రైం బ్రాంచి సి. ఐ. డి. వారు విజయవాడకు చెందిన శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు, ఆయన పరిచయుడు శ్రీ...పై స్థానిక మూడవ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటు కోర్టులో నేడు అడిషనల్‌గా చార్జిషీటులు పెట్టారు.

హైదరాబాద్ సి. ఐ. డి. క్రైం బ్రాంచి డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటులు శ్రీ టి. రామయ్య, శ్రీ ఎస్. వీరభద్రారెడ్డి పర్యవేక్షణ క్రింద శ్రీ ఎం. అప్పారావు (సి.ఐ.) ఈ కేసులో దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఇంతకుముందు తొమ్మండుగురిపై చార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలుస్తున్నది.

పెజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీతో ఖోబర్‌గడే వర్గం ఒప్పందం

బొంబాయి, జనవరి 22: మహారాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన పెజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీ (ఖోబర్‌గడే వర్గం) లోక్‌సభ ఎన్నికలలో సర్దుబాటుపై ఒప్పందం కుదిరింది.

లోక్‌సభ ఎన్నికలలో ఈ రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం పోటీచేయరని ఒకపార్టీ అభ్యర్థిని మరొకపార్టీ సమర్థించ గలదని, పెజంట్స్ అండ్ వర్కర్స్‌పార్టీ నాయకుడు శ్రీ బి. డి. కిర్లేదారు, రిపబ్లికన్‌పార్టీ నాయకుడు శ్రీ వై. బి. అంబేద్కర్ నేడు చెప్పారు.

పెజంట్స్ అండ్ వర్కర్స్‌పార్టీ 12 లోక్‌సభ స్థానాలలోను, రిపబ్లికన్ పార్టీ 4 స్థానాలలోను పోటీ చేయగలదని తెలుస్తున్నది.

ప్రతి జిల్లాపరిషత్‌కు అయిదు లక్షలు కేటాయింపు

అభివృద్ధిపథకాలకు ఖర్చుపెట్టనున్నట్లు ముఖ్యమంత్రివెల్లడి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 22: 1971—72 సంవత్సరంలో ప్రతి జిల్లా పరిషత్ అయిదు లక్షలు, పంచాయతీసమితి లక్ష రూపాయల వంతున అభివృద్ధి పథకాలకు ఖర్చు పెట్ట డానికి అనుమతినిస్తూ రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులను జారీచేసినట్లు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

మిగిలిపోయిన నిధుల నుండి ఈ సొమ్మును కేటాయించినట్లు విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రితెలియ జేశారు. గత సంవత్సరం పంచాయతీ సమితులకు కేటాయించిన నిధులలో ఖర్చు పెట్టకుండా మిగిలిపోయినసొమ్ము నుండి ఈ మొత్తాన్ని కేటాయించడం అవుతుందని తెలియవచ్చింది.

ఈ విధంగా మిగిలిపోయిన మొత్తందాదాపు నాలుగున్నరకోట్ల రూపాయల వరకుఉంటుంది.

మంచినీటి సరఫరా పథకాలు, పాఠశాలల భవన నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలలో రహదార్ల అభివృద్ధి, హరిజనులు మురికి పేటలలో 'సౌకర్యాలు' మొదలైన వాటి నిమిత్తం పంచాయతీ సంస్థలు ఈ సొమ్ము వినియోగిస్తాయని ముఖ్యమంత్రి వివరించారు.

1967—68, 1968—69సంవత్సరాలలో మూడు కళాశాలలలో అదనపు సెక్షన్లు ప్రారంభించినందుకు అవసరమైన అదనపు ఖర్చు నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీకి 212000 రూపాయలు కేటాయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

బెంగాల్ దారుణ్యకాండ:

గురువారంసంఘటనల్లో ఇద్దరి మృతి

కలకత్తా, జనవరి 22 : 24 పరగణాలు, బీర్‌భం జిల్లాలలో మొన్నరాత్రి, నిన్న జరిగిన వివిధ సంఘటనలలో ఒక మార్క్సిస్టుపార్టీ మద్దతుదారునితో సహా ఇద్దరు మరణించారు. ఒక ప్రముఖ నక్సలైట్ గాయపడినాడు.

నగరంలో పరిస్థితి దాదాపు ప్రశాంతంగా వున్నది. అయితే, ఉత్తర కలకత్తాలో నక్సలైట్లు దేశబంధు చిత్తరంజన్‌దాస్ పాలరాతి విగ్రహానికి నష్టం కలిగించారు. ఒక బాలికల పాఠశాలపై కూడా వారు దాడి చేశారు.

దోపిడీ చేయబోయి మృత్యువాతపడినదొంగ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 22: ఖమ్మం జిల్లాలోని పాల్వంచ గ్రామంలో గత మంగళవారం రాత్రి ముగ్గురు దొంగలు ఒక దుకాణంపై దాడి చేశారు. కాని దుకాణం యజమాని చేతుల్లో వారిలో ఒకరు మృతి చెందాడని మిగిలిన యిద్దరు పారిపోయారని యిక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన వర్తమానం వల్ల తెలియ వచ్చింది.

ఈ ముగ్గురు దొంగలు తమతో కత్తులు, రివాల్వర్లు, టపాకాయలు తీసుకొని వచ్చారు దుకాణం యజమాని శ్రీ మారిశెట్టి సత్యనారాయణను, ఆయన భార్యనుదొంగలు బెదిరించి, మొత్తం రు 17లు నగదు, రు రు 2,080ల విలువగల ఆభరణాలను చేజిక్కించుకొన్నారు.

ఒక దొంగ శ్రీ సత్యనారాయణకు కత్తి చూపి బెదిరించి, ఇనుప పెట్టె తీయిస్తూవుండగా, శ్రీ సత్యనారాయణధైర్యం వహించి ఆ దొంగ చేతిలోని కత్తిని లాగివేసుకొని ఆ దొంగనే పొడిచినట్లు తెలుస్తున్నది. అప్పుడు మిగిలినయిద్దరు దొంగలలో ఒకరు టపాకాయలు కాల్చాడు. దానివల్ల ఆ యింట్లోని యిద్దరు నౌకర్లకు, కత్తిపోటు గాయం తగిలిన దొంగకు గాయాలు తగిలాయి. ఆ యిద్దరు దొంగలు వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు.

గాయపడిన దొంగను పోలీసులకు అప్పగించే నిమిత్తం తాళ్లతో కట్టివేశారు. కాని అతను తనకు తగిలిన గాయాల వల్ల మరణించాడు.

టెలి-కమ్యూనికేషన్ వర్కర్ల ఆందోళన విరమణ

విశాఖపట్నం, జనవరి 22 :విశాఖపట్నం డివిజనల్ టెలి కమ్యూనికేషన్ వర్కర్లు 20 వ తేదీన తమ ఆందోళనను విరమించారు.

సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

ముగింపు అమ్మకము

'స్పెలార్క్' బీర్ అండ్ 'అర్గెన్ ఔగర్' బీర్‌కై త్వరపడండి.

కాంటినెంటల్ లిక్కర్స్, మెయిన్‌రోడు, విజయవాడ—1.

విజయవాడ కృష్ణలంకలో వాకు సంపూర్ణ హక్కుభుక్తములు గలిగియున్న సుమారు 600 చ. గ. స్థలములోనున్న మేత నం. 41—434 ను, విజయవాడ — హైద్రాబాదు రోడ్డుమీద మునిసిపల్ సరిహద్దు కానుకొనియున్న నివేశన స్థలము600 చ. గజములును (కీ. శే. కాశీ కృష్ణమాచార్యులు వారిది) అమ్మబడును. పదరు అమ్మకము పైకు సర్వహక్కులు వాకేగాని ఇతరులకు ఏ మాత్రము లేదు.వివరములకు శ్రీ చతుర్వేది అమ ర్కేశ్వరశాస్త్రి, బ్రాడిపేట 9 వ లైన్, 4 వ క్రాస్, గుంటూరు—2.

కాశీ నరసింహమూర్తి, లెక్చరరు, హిందూకాలేజి, మచిలీపట్నం.

కావలెను

గ్రామంలో వున్న ఒక తెలుగు చిత్రానికి రూ. 5 వేల నుండి 10 వేల వరకు పెట్టుబడి పెట్టగల చిన్నతరహా భాగస్తులు కావలెను. ఉత్సాహం, అర్హత వున్న యెడల సినిమాలో నటించే అవకాశం కూడా యివ్వబడును. వివరములకు:

బాక్సు నెంబరు: 2832, ఆంధ్రపత్రిక విజయవాడ—3.

టెండరు నోటీసు

మల్లేశ్వరం పంచాయతీ

పశ్చిమగోదావరి జిల్లా, మల్లేశ్వరం గ్రామ పంచాయతీలో ఈ క్రింద వివరించిన పనులు చేయుటకు సీలువేసిన టెండర్లు 1—2—71 వ తేదీమధ్యాహ్నం గం 2 లోగా కోరుచున్నారు, ఆఫీసు పనివేళలో దాఖలు చేయవలెను. అదేరోజున టెండర్లు తెరువబడును. టెండర్లు తిరస్కరించుటకు కారణాలు తెలుపబడవు.

పనిపేరు.

ఆచార్యుల గారి ఇంటినుండి కడింపాడు రీడింగురోడ్డు, రబ్బీనుమెటలువేయుట.

ఎస్టిమేటుమొత్తం రూ. 4,300

కట్టవలసిన ధరావత్తు రూ. 215

అన్ని వార్డులలోను టెంపరరీ లెట్రిన్సు కట్టుట.

ఎస్టిమేటుమొత్తం రూ. 2,100

కట్టవలసిన ధరావత్తు రూ. 105

కోటిపల్లి వెంకటస్వామి, సర్పంచి.

నోటీసులు

కడపజిల్లా, పుష్పగిరిలోని శ్రీ పుష్పగిరి మఠం మైదుకూరు గ్రామంలో భూముల బహిరంగ వేలం.

పుష్పగిరిలోని శ్రీ పుష్పగిరి మఠానికి మైదుకూరు గ్రామంలోవున్న సర్వే నెం. 1024లో నెం. 79 సెంట్లు, సర్వే నెం. 1025 వి 14—51 సెంట్లు భూముల విక్రయానికి హైదరాబాద్‌లోని ఎండోమెంట్సు డిపార్టుమెంటు కమీషనర్ అనుమతించారు.

మైదుకూరు గ్రామంలో పై భూములు 15—2—1971 వ చిన్నచిన్న భాగాలుగా విడదీసి బహిరంగ వేలంలో అమ్మబడును. పాట పాడదలచిన వారందరు పాటలో పాల్గొనటానికి ముందు రు. 500 — డిపాజిట్టు చెల్లించవలెను. పాటకు పిమ్మట కొనుగోలుదారు అమ్మకం మొత్తంలో వాలుగవవంతు అక్కడనే చెల్లించి,మిగిలినదికన్ఫర్మేషన్ ఆర్డరు అందిన తరువాత 15 రోజులలో చెల్లించవలెను. ఇతర షరతులు పాట సమయంలోగాని, మేనేజరు ఆఫీసులోగాని తెలుసుకొనవచ్చును.

కడప, కె. రంగనాథరావు,
11—1—1971. మేనేజరు,
పుష్పగిరిమఠం.

టెలిగ్రాం: షిప్‌యార్డ్ టెలిఫోన్ 2281 (4 లైన్లు)

హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నసంస్థ) గాంధీగ్రాం — విశాఖపట్నం — ఇండియా

అమ్మకానికి: నెంబర్లు

1. ఖాళీ 40/45 గాలన్ కెపాసిటీ ఆయిల్ డ్రమ్ములు. 406
2. ఖాళీ 40/45 గాలన్ కెపాసిటీ ఆయిల్ డ్రమ్ములు (ఒక సైడు తెరువబడివున్నవి) 20

టెండరుఫారాలు దిగువ సంతకంచేసిన వారినుంచి హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం—5 పేర క్రాస్‌చేసిన పోస్టలు ఆర్డరు రు 10 —కు పంపి (వాపసు యివ్వబడదు) పొందవచ్చును.

1. టెండరు ఫారాలకై దరఖాస్తులు చేరవలసిన తుదితేదీ: 28—1—1971.
2. టెండర్లు స్వీకరించడానికి తుదితేదీ: 11—2—1971.

(సం) టి. వి. ఎస్. రావు, కంట్రోలర్ ఆఫ్ మెటీరియల్.

కనపడుటలేదు

నా కుమారుడు అవుతు పెంటిరెడ్డి(17సం) బ్యా: ఇంటర్—హిందూకాలేజి గుంటూరు, ఎత్తు 5'6"—చామనచాయ, బక్కపల్చన, 15—1—71 నుండి కనబడుటలేదు. నీ తల్లి దిగులుతో మంచంపట్టినది. వెంటనే రావలసినది. ఏ ఆచూకీ తెలిపిన డబ్బు పంపెదను. ఆచూకీ తెల్పినవారికి బహుమతి,ఖర్చులు ఇవ్వగలను.

అవుతు వెంకటరెడ్డి, పల్లకావురంపోస్టు, తెనాలి తా:

వేలం నోటీసులు

సాలూరు మున్సిపాలిటీ.

సాలూరు మున్సిపలు మార్కెట్టు ఏరియాలో క్రొత్తగా కట్టబడిన 3 మార్కెట్ షాపు రూములు తే.28—1—71 ది సాయంకాలం 4 గం. లకు ఈ దిగువ సంతకముచేసిన వారిచేగాని లేక వారి అధికారము పొందిన వారిచే గాని మున్సిపలు ఆఫీసువద్ద బహిరంగముగా వేలంవేయబడును. ఇుతరవివరములు ఆఫీసు పనివేయు కాలంలో తెలుసుకొనవచ్చును.

(సం) పి. లక్ష్మణరావు, సెక్రటరీ.

1971—72 సం.నకు శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం ఆవరణలో అన్నవరం గ్రామములో టెంపరరీ షాపులు వగైరా పెట్టుకొనే హక్కుల వేలము పోటీసు.

తూ.గోదావరి జిల్లా ప్రత్తిపాడు తాలూకా అన్నవరం గ్రామములో వెలసియున్న శ్రీ వీరవెంకటసత్యనారాయణస్వామివారి దేవస్థానం తాలూకు ఈ దిగువ సుదహరించిన దుకాణములు వగైరా పెట్టుకొనుహక్కులు 1.4.71 నుండి 31.3.72 వరకు బహిరంగ వేలములో 3.3.71 తేదీన ఉ. 10 గం.కు దేవస్థానం ఆఫీసు వద్ద విక్రయించబడును.

1. కొండపైన కాఫీ, భోజన హోటలు
2. " కిళ్లీ దుకాణము
3. " వంట్ల దుకాణము
4. " స్వామివారి తులాభారం నిల్లలు అమ్ముకొనుటకు
5. " ఫాన్సీ షాపు
6. " కొబ్బరికాయల వ్యాపారముకు
7. " కొండ దిగువన సత్రము వద్ద కొబ్బరి వుక్కలను చేరుకొనుటకు.
8. " పంపానది వద్ద కండ్ల దుకాణము
9. " కాఫీ అండ్ భోజన హోటలు.
10. " శ్రీ కనకదుర్గాలయము వద్ద ఫాన్సీ షాపు.
11. " పార్కు వద్ద ఫాన్సీ షాపు
12. మాటు రోడ్డు వద్ద ప్రవేశ రుసుము వసూలు చేయుట.
13. అన్నవరము రైల్వే స్టేషను వద్దనున్న దేవస్థానం సత్రవ స్థలములో కాఫీ హోటలు నడుపు కొనుట.

ముఖ్య షరతులు:—

పాటలో పాల్గొనువారు ప్రథమ ధరావత్తుగా ఒక్కొక్క పాటదారు రు 100 — కట్టి, పాటలో పాల్గొనవలెను. పాల్వెన్సీ 1970—71 తెలియపర్చుచూ, తాలూకా తహసీల్దారు వద్దనుండి మోయిబరీ సర్టిఫికేటులు పాటదారు పాటకాలమందు హాజరు పెట్టవలెను. పాటలు దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనరువారి ఉత్తర్వులకు లోబడి పాడవలెను. దేవస్థానమునకు బాకీ వున్నవారు పాటలో పాల్గొనగూడదు. పాట కాలము పూర్తికాగానే ఖాయుపు పాటదారు పాటకు సంబంధించిన దేవస్థాన స్థలమును నోటీసు లేకుండానే ఖాళీ చేయవలెను. ఇతర షరతులు, దేవస్థానము ఆఫీసులో, ఆఫీసు పనిచేయు వేళలలో ఉ.8గం. నుండి 3 గం.ల లోపల తెలుసుకొనవలెను.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ప్రొసీడింగ్ నం. 25694 — డి4 —60 తే. 19.1.71

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పి.డబ్ల్యు.డి. బిల్డింగ్స్ భవనములశాఖ

సవరణ

చిట్ టెండరు నోటీసు నం. 25694—డి3—60 తేదీ. 3—10—70 మరియు ప్రొసీడింగ్సు నం. 25694—డి3 —60 తేదీ 5.12.70 మరియు 25.12.70 నకు సవరణ

ఈ క్రింద సుదహరించిన పనికి టెండర్లు తీసుకొను రోజు 22.1.71 నుండి 17.2.71 మ. 3 గం. వరకు మార్చబడినది.

టెండర్లు అదే రోజు సా. 3.30 ని.లకు తెరువబడును.

పనిపేరు:— మద్రాసు కలకత్తా రోడ్డు మైలు 424/2 నుండి 443/0 (కి.మీ. 721 నుండి 751 వరకు విజయవాడ విశాఖపట్నము రోడ్డు) వెడల్పు చేయుటకు మరియు గట్టి పరచుటకు.

టెండరు ఫారముల కొరకు దరఖాస్తు లను తీసుకొను తేదీ. 9.2.71 వరకు పొడిగింపబడినది.

టెండరు షెడ్యూళ్లు 10.2.71 నుండి 15.2.71 వరకు యివ్వబడును.

మిగత వివరములలో మార్పు లేదు.

(సం) సయ్యద్ బాద్షా మొహియుద్దీన్, సూపరింటెండింగ్ ఇంజనీరు,పి.డబ్ల్యు.డి. ఆర్.అండ్ బి.కాకినాడ సర్కిల్, కాకినాడ.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ

చిత్తూరు తూర్పు అటవీ విభాగము

వేలం ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియచేయడం యేమనగా చిత్తూరుజిల్లా తూర్పు అటవీవిభాగములోని 1971—72 సంవత్సరకు కూపులు చిత్తూరు తూర్పువిభాగపు అటవీశాఖాధికారి వారి కార్యాలయములో 1—2—1971 వ తేదీన పగలు 11 గంటలకు చిత్తూరు తూర్పువిభాగపు జిల్లా అటవీశాఖాధికారిచేగాని లేక వారిచే నియమింపబడిన వారిచేగాని బహిరంగముగా వేలంవేయబడును.

సవాలుచేయదలచిన వారు వారికి కావలసిన వివరములకు చిత్తూరుజిల్లా తూర్పువిభాగపు జిల్లా అధికారినిగాని, లేక ఈ విభాగమునకు చెందిన తిరుపతి బాకరాపేట, చిత్తూరు పుత్తూరు శ్రీకాళహస్తి, కార్వేటినగరము రేంజి ఆఫీసర్లనుగాని నేరుగాకాని, తపాలుద్వారాగాని సంప్రదించవచ్చును.

కె. శేకరరెడ్డి, చిత్తూరు తూర్పువిభాగపు అటవీశాఖాధికారి, చిత్తూరు.

వేలం ప్రకటన

మెసర్స్ పెరవలి ముకళీధరరావు అండ్ ఆదర్స్, పూళ్లవారినుండి ఇన్‌కంటాక్సు బకాయి రాబట్టుటకుగాను ఈదిగువ పేర్కొన బడిన స్థిరాస్తి ది. 1—2—71, మ. 2 గం. కు పూళ్లపంచాయతీ ఆఫీసువద్ద టాక్సు రికవరీ ఇన్‌స్పెక్టర్, కాకినాడ వారిచే బహిరంగ వేలం వేయబడును.

"పూళ్ల గ్రామములో పెరవలివారి వీధిలో 8—109 నెంబరుగల పెంకుటిల్లు."

పూర్తి వివరములు విజయుగోరువారు టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ/టాక్సురికవరీ ఇన్‌స్పెక్టరు, కాకినాడ వారిని సంప్రదించవచ్చును.

(సం.) వి. శ్రీరామమూర్తి, టాక్సురికవరీ ఆఫీసర్, ది. 16—1—71. విజయవాడ.

ఇళ్లప్లాట్లు కేటాయింపు

హెచ్. ఐ. జి., ఎం. ఐ. జి., ఎల్. ఐ. జి. ఇళ్లప్లాట్ల కేటాయింపునకు ఈ క్రింది లేఅవుట్‌లలో టౌన్ ప్లానింగ్ ట్రస్టు విశాఖపట్నంవారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఏ. టౌనప్స్ బి లేఅవుట్.

బి. సీతమ్మధార ఎక్స్‌టెన్షన్ (వార్డ్) లేఅవుట్.

సి. రెడ్డం లేఅవుట్ (ఎం. ఐ. జి. హౌస్ ప్లాట్లు మాత్రమే).

నిర్ణీతమైన దరఖాస్తు ఫారములు,ప్రాస్పెక్టసు ట్రస్టు ఆఫీసునుంచి ఒక్కొక్కటి రు. 3—50 వంతున చెల్లించి 28—1—71 నుంచి 22—2—71 వరకు ట్రస్టు ఆఫీసునుంచి పొందవచ్చును. ట్రస్టు ఆఫీసులో దరఖాస్తులు స్వీకరించడానికి తుదితేదీ 5—3—71.

దరఖాస్తుదారులు దరఖాస్తు పైభాగంలో ఏ లేఅవుట్‌లో తాము ఇంటిప్లాటు కేటాయింపు పునుకోరేదీ ఉదహరించవలెను. ఇంతకు ముందే దరఖాస్తు చేసి కేటాయింపుకోరిన వారుకూడా తిరిగిదరఖాస్తు చేస్తూ ఏ ప్రాంతంలో కేటాయింపును కోరేదీతెలుపవలెను.

అల్లాటుమెంటు జరగగానే ప్లాటుఖరీదు మొత్తం పూర్తిగా చెల్లించడానికి సిద్ధపడే వారికి ప్రాధాన్యం యివ్వబడును.

(సం) జి. రంగారెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ట్రస్టు, చైర్మన్. విశాఖపట్నం, 18—1—71.

ప్రొసీడింగ్ నం. 25694—డి3 —60 తే. 19.1.71

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పి.డబ్ల్యు.డి. రోడ్లు భవనములశాఖ

సవరణ

చిట్ టెండరు నోటీస్ నం. 25694—డి3—60 తేదీ. 2—11—70 మరియు ప్రొసీడింగ్స్ నం. 25694—డి3— 60 తేదీ. 19.12.70 నకు

ఈ క్రింద సుదహరించిన పనికి టెండరు తీసుకొను రోజు 20.1.71 నుండి 17.2.71 వరకు మార్చబడినది.

టెండర్లు అదే రోజు సా. 3—30 గం.లకు తెరువబడును.

పనిపేరు:— విశాఖపట్నము వద్ద మద్రాసు కలకత్తా రోడ్డు నేషనల్ హైవేను 5వ ఇన్నర్ రోడ్డు కి. మీ. 8.665 నుండి 18.569 వరకు కల్వరు కట్టుటకు.

టెండరు ఫారముల దరఖాస్తులను తీసుకొను తేది 9.2.71 వరకు పొడిగింపబడినది.

టెండరు షెడ్యూళ్లు 10.2.71 నుండి 15.2.71 వరకు యివ్వబడును.

మిగతా వివరములలో మార్పు లేదు.

(సం) సయ్యద్ బాద్షా మొహియుద్దీన్, సూపరింటెండింగ్ ఇంజనీరు,పి.డబ్ల్యు.డి. ఆర్.అండ్ బి. కాకినాడ సర్కిల్, కాకినాడ.

సరిహద్దు గ్రామాలపై పాక్, భారతఅధికారుల చర్చల వైఫల్యం

కూచ్‌బీహార్, జనవరి 22 : కూచ్ బీహార్, రంగ్‌పూర్ జిల్లాలలో భారత, పాకిస్తాన్ సరిహద్దులో గల గ్రామాల సమస్యలపై ఉభయ దేశాల అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు నిన్న విఫలం అయినాయి. ఈ గ్రామాలపై మొన్న అధికారుల మధ్య కుదిరిన ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి పాక్ అధికారులు నిరాకరించిన ఫలితంగా ఈ ప్రతిష్టంభన ఏర్పడింది.

మొన్న కుదిరినఒప్పందంపై సంతకాలకోసం నిన్న అధికారుల సమావేశం ప్రారంభం కాగానే పాక్ అధికారులు, ఒప్పందంపై సంతకాలు చేయడానికినిరాకరించి సమావేశం నుండి నిష్క్రమించారు.

వైద్య నిపుణులు రాక

చర్మవ్యాధులు, ఆస్మా, నర ముల బలహీనత, నిపుణులు

మా ప్రధాన సిద్ధ వైద్యులు డాక్టర్ ఆర్. వి. రాజన్ గారు ఆర్.ఎం.పి. అండ్ ఎస్. ఎం. పి.)క్రింది కేంద్రములకు వస్తున్నారు. తామర, బొల్లి, తెల్లమచ్చ, మేహమచ్చలు, సవాపేహం, ఆస్మా, దగ్గు, రొమ్ము కాసం, నరముల బలహీనత, ధాతు బలహీనత, జీవిత సుఖం లేనివారు వెంటనే మా వైద్యులను సంప్రదించి మందులు పుచ్చుకోనండి.

పర్యటన కార్యక్రమం

తేది	నెం.	బసచేయు హోటలు
23		విజయవాడ, మోడరన్ కేఫ్, సామారంగం చౌక్
24		గుంటూరు, ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్.
25		చీరాల, జేవర్ లాడ్జి.
26		ఒంగోలు —హోటల్ అభిలాష, మెయిన్ రోడ్
27		నెల్లూరు, శ్రీ కోమల లాడ్జి, ఐ. జి. స్ట్రీట్.
28		తిరుపతి, హోటల్ భీమాస్, రైల్వేస్టేషన్ దగ్గర.

సంప్రతించు వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 4గం. వరకు. సెలవు రుసుము రూ. 3 —

KARTHIKEYA VAIDYASALAI
PALANI P.O. (Tamil Nadu)

సెంట్రల్ వేర్ హౌస్, గుంటూరు

గుంటూరు (ఆంధ్రప్రదేశ్) లోని సెంట్రల్‌వేర్‌హౌస్‌లోనేర్పేరువ్యాపారసరుకులు ఆహార ధాన్యాల నిల్వల రవాణా వగైరా పనులను కంట్రాక్టుపై నిర్వహించే నిమిత్తం సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ (భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ) సీలువేయబడిన టెండర్లను ఆహ్వానిస్తున్నది. ఇతర వివరాలు కల టెండరు ఫారములు రు. 10 — రొఖం చెల్లించి సూపరింటెండెంట్, సెంట్రల్ వేర్ హౌస్, జి. టి. రోడ్డు, గుంటూరు—4 నుంచి పొందవచ్చును. టెండరు ఫారాల అమ్మకం 29—1—1971 న ప్రారంభమై 8—2—1971 మధ్యాహ్నం ముగియగలదు. సెంట్రల్ వేర్‌హౌస్ గుంటూరు వద్ద టెండర్లు స్వీకరించడానికి తుది తేదీ ట్రైము 11—2—1971 సాయంత్రము 5 గం. టెండర్లు 12—2—1971 తేదీ ఉదయం 11 గంటలకు సెంట్రల్ వేర్ హౌస్ గుంటూరు వద్ద తెరువబడును.

ఇంతకుముందు ప్రకటించబడిన టెండరు నోటీసు రద్దయినట్లుగా భావించవలెను.

DAVP-865(3)

వ్యవసాయ రంగంలో సాధనకు శక్తిసామర్థ్యాలు

భారత్‌కు పుష్కలంగా వున్నట్లు డాక్టర్ స్వామినాథన్ వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 22 : ధాన్యం, ప్రత్తి ఉత్పత్తితో సహా పెక్కు వ్యవసాయోత్పత్తులలో భారత్‌లో విప్లవం రావడానికి అవకాశం వున్నదని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టరు డాక్టర్ ఎం. ఎస్. స్వామి నాథన్ అన్నారు.

ఆసియా, పసిఫిక్ ప్రాంతాల ఆహారోత్పత్తి సమావేశంలో డాక్టర్ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యవసాయంలో భారీ యెత్తు న సాంకేతిక మార్పులను తీసుక ని రావడానికి భారత్‌కు ఇప్పుడు శక్తి సామర్థ్యాలు వున్నాయని అన్నారు.

అన్ని పంటలలోనుత్వరలో పాతరకాలలోపాటు క్రొత్త రకాలు వస్తాయని ఆయన అన్నారు.

ఈ సమావేశం జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయోత్పత్తిని పరిశీలించింది.

వ్యవసాయరంగంలో మార్పు తీసుకు రావడానికి ఉద్యమాన్ని ప్రారంభించేటందుకు దేశానికి సాంకేతికంగా శక్తిసామర్థ్యాలు ఉన్నాయని డాక్టర్ స్వామినాథన్ అన్నారు.

అమెరికాలో 20 లక్షల మంది రైతులు 20 కోట్లమందికి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కెనడా, జపాన్‌లలో గోధుమ, వరి పండించే పొలాలను తగ్గించడానికి రైతులకు ప్రోత్సాహమిస్తున్నారు.

ఆ విధంగానే యూరప్‌లో పాడిపరిశ్రమ వల్ల వెన్న, నెయ్యి, పాలు, విపరీతంగా పెరిగి పోతూండడంతో అక్కడి పాడి పశువులను చంపివేసి, పాడి కేంద్రాలను మూసివేసేవారికి సబ్సిడీలు యిచ్చి ప్రోత్సహిస్తున్నారు.

అయితే, భారతదేశంలోని పరిస్థితికి ఇటువంటి చర్యలు తగవు. ఇక్కడ (దేశంలో) 70 శాతం మంది ఉపాధికోసం వ్యవసాయరంగంపై ఆధారపడతారు కనుక అభివృద్ధి చెందిన దేశాలు తీసుకునే చర్యలు దేశానికి ఏమాత్రం వుపకరించవని డాక్టర్ స్వామినాథన్ అన్నారు.

జౌమా రబ్

శక్తివంతమైనది • ధర తక్కువైనది

బాధ నివారిణి

తలనొప్పి ... గుణం జలుబు, జౌమా-బామ్-ఆయిల్-రబ్-ఇన్ హేల్ ... కాళ్ల పగుళ్లు, బాధ వగైరాలకు

బ్రిటిష్ ...

ప్రజాసమితికి విద్యార్థుల ఫ్రంట్ మద్దతు

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణా విద్యార్థుల ఫ్రంట్ నిన్న శ్రీ మల్లికార్జున్ అధ్యక్షతన సమావేశమై లోకసభ ఎన్నికలలో తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థులనేపూర్తిగా బలపరచవలసినదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చు చేసినందుకు విద్యార్థుల ఫ్రంట్ హర్షం వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర సాధనకై విద్యార్థులందరూ డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలని ఫ్రంట్ విజ్ఞప్తి

వేలం నోటీసు

ఇన్‌కమ్‌టాక్సు బకాయి వసూలుకుగాను శ్రీ సమ్మెట వాసుదేవరావు, కవుతరం (పార్ట్‌నరు మెసర్స్ ఆంధ్ర లక్ష్మి రైసుమిల్లు కంట్రాక్టర్లు కం), వారి ఈ దిగువ సుదహరించిన స్థిరాస్తి, విజయవాడ టాక్సు రికవరీ ఆఫీసరు వారిచే తేది25—1—1971ఉదయం 11—00గం గుడివాడ ఇన్‌కంటాక్సు ఆఫీసు వద్ద బహిరంగముగా వేలం వేయబడును

గుడివాడ తాలూకా, కవుతరం గ్రామం 4వ వార్డులో వున్న పెంకుటిల్లు.

పూర్తి వివరములు వేలం ఇచ్చేవారులో చూడవచ్చును. మరియు ఇన్‌స్పెక్టరు టాక్సు రికవరీ ఆఫీసరు వారి వద్ద నుండి పొంద వచ్చును.

విజయవాడ (సం) వి శ్రీరామమూర్తి, ది12—1—1971 టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ.

Rc.G4.Est.10/70-71. మున్సిపల్ ఆఫీసు, కాకినాడ, 15-1-71.

టెండరు నోటీసు

ఈ క్రింద పనులకు మున్సిపల్ సెక్రటరీ కాకినాడ వారు 10—2—71 తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సీలు వేయబడిన టెండర్లను స్వీకరిస్తారు. టెండర్లు అదేరోజున మధ్యాహ్నం 3—30 గంటలకు తెరువబడతాయి. టెండరు ఫారములు ప్రతి అయిటమునకు ఎదురుగా సూచించబడిన ఖరీదు చెల్లించి 8—2—71 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆఫీసు పనిచేయు ఏ రోజున నైనను మున్సిపలు ఇంజనీరు కాకినాడ వారినుంచి పొందవచ్చును. ప్రతిపనికి నిర్ణయించ బడిన డిపాజిట్టు మొత్తం కాకినాడ మ్యునిసిపల్ ట్రెజరీలో 9—2—71 తేదీ సాయంత్రం 4 గంటల లోపుగా గానీ, అంతకు ముందుగానీ చెల్లించ వలెను. చెక్కులు అంగీకరింపబడవు. డిపాజిట్టు డిమాండు డ్రాఫ్టులుగా గాని నేషనల్ డిఫెన్సు నేషనల్ సేవింగ్సు సర్టిఫికేట్లు రూపంలో గాని, గవర్నమెంటు ప్రామిసరీ నోట్ల రూపములో గాని టెండర్లతోపాటు పంపితేనే అంగీకరించ బడును. చలాను గానీ, డిపాజిట్టుకు సంబంధించిన ఇతర రసీదు గానీ జతపరచబడని టెండర్లు తిరస్కరించ బడతాయి.

వ. నెం.	పని వివరాలు	ఎస్టిమేటు మొత్తము	డిపాజిట్టు మొత్తము	షెడ్యూలు ఫారంఖరీదు
1.	సుభాష్ రోడ్డు నుంచి వల్లభాయి వీధి వరకు గల క్రాస్ డిపో వీధికి ప్రత్యేక మరమ్మత్తులు	13,000.00	325	4—16
2.	మ్యునిసిపలు ఆఫీసునుంచి మంత్రి ప్రగడవారి వీధి వరకు గల వల్లభాయ్ వీధికి ప్రత్యేక మరమ్మత్తులు	35,000.00	875	10—30
3.	పేరాజా వీధి నుంచి రాజా రాంమోహన్‌రాయ్ వీధి వరకు గల బజార్ వీధికి ప్రత్యేక మరమ్మత్తులు	45,000.00	1125	10—30
4.	రాజా రాంమోహన్‌రాయ్ వీధినుంచి సుభాష్ రోడ్డు వరకు గలపేరాజా వీధికి ప్రత్యేక మరమ్మత్తులు	70,000.00	1750	15—45

మున్సిపల్ ఇంజనీర్,

టి బి అసోసియేషన్ ఆఫ్ ఇండియా

21 వ టి బి సీల్ ఉద్యమం

నేడు క్షయరోగ పీడితుడు అనుమతి వైద్యసహాయం లేకుండా అతని ఇంటివద్దనే వ్యాధి నివృత్తి చేసేశక్తి వంతమైన మందులు న్నాయి. ఆమందులు క్రమంతప్పక సేవించాలి. లేకపోతే రోగుంశరీరం మందులప్రభావాన్నినిరోధించేదిగా తయారవుతుంది. రోగం నివృత్తికాదు. టిబి సీల్సు కొనండి. పేద క్షయరోగపీడితులకు టి బి అసోసియేషన్ సాయంచెయ్యడానికితోడ్పడండి. ఒక సీలుఖరీదు 10 పైసలు మాత్రమే.

స్పేస్ డొనేట్‌చేసినవారు ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్.

కాంటా బ్రాండ్

హేర్ డై

నెరిసిన జుట్టును నల్లబరచుకు

తయారు చేయువారు: నానూమల్‌ఈశ్వర్‌దాస్ మోతీవాలా బొంబాయి-2

STOCKISTS
M/s. VIJAYA NOVELTY HOUSE,
11-46-10, Seshaiah Street,
VIJAYAWADA.

తలనొప్పా? ఫ్లూ?

శాలోఫెన్

బాధానివారిణి మాత్రలు

చప్పున, చల్లగా మీ బాధని పోగొడ్తాయి

శాలోఫెన్

అమృతాంజన్ లిమిటెడ్ మద్రాసు-4

మ్యునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు

ఆఫీసు ఆఫ్ ది మ్యునిసిపాలిటీ, కరీంనగర్.

No. 81|E2|66-67. Dated 12-1-1971

ఈ క్రిందిపనులకు కరీంనగర్ మ్యునిసిపాలిటీ రిజిస్టర్డ్ కంట్రాక్టరులనుండి సీలు వేసిన టెండర్లను ఆహ్వానిస్తున్నది. టెండరు దిగువ సంతకంచేసిన వారి ఆఫీసుకు 5—2—1971 తేదీ సాయంత్రం 4 గంటలకులోపుగాని అంతకుముందేగాని చేరునట్లు పంపవలెను. టెండర్లు అదే రోజున సాయంత్రం 4—30 గంటలకు తెరువబడును. టెండర్లు పంపదలచిన మ్యునిసిపల్ కంట్రాక్టర్లు 2—2—1971 న గాని అంతకు ముందుగాని సెక్రటరీ, కరీంనగర్ మ్యునిసిపాలిటీకి లిఖితపూర్వకంగా దరఖాస్తు పెట్టవలెను. టెండరు షెడ్యూలు ప్రతిపనికి ఎదురుగా చూపబడిన టెండరుఫారంఖరీదును చెల్లించి, ఈ మ్యునిసిపాలిటీనుండి 3—2—71 తేదీని ఆఫీసు పని చేసే గంటలలో పొందవచ్చును.

టెండరుదార్లు అంచనా వేయబడిన ఖర్చులో 2½% ధరావతు క్రింద మ్యునిసిపల్ ఆఫీసులో చెల్లించి తీసుకొన్న రసీదును టెండరు ఫారానికి జతపరచి పంపవలెను. అన్నిటికంటె తక్కువ మొత్తానికి టెండరు పంపినా, అంగీకరించవలసిన బాధ్యత మ్యునిసిపల్ సెక్రటరీకి లేదు.

వరుస నెం.	పని వివరం	ఖర్చు అంచనా	2½% వంతున ధరావతు	పూర్తిచేయ్య వలసినగడువు	టెండరుఫారం ఖరీదు
1.	2.	3.	4.	5.	6.
1.	కరీంనగర్‌లో మార్కెట్ వద్ద 4 షెపుల నిర్మాణం. కూరగాయల	19,500	488	31.3.1971 లోపుగా	6—10
2.	కరీంనగర్‌లో మార్కెటు వద్ద 4 షెపుల నిర్మాణం. కూరగాయల	20,000	500	డిటో	6—10

సెక్రటరి, మ్యునిసిపల్ కౌన్సిల్, కరీంనగర్.



వరి పండించే వ్యవసాయదారులు

చీడలు తెగుళ్ల వలన వచ్చే నష్టాన్ని అపుటకు వాడబడు

నాణ్యతగల బేయర్ క్రిమిసంహారక మందులు

4/162 (760)

వరికి వచ్చే అన్ని చీడలను తక్కువ ఖర్చుతో బాగా నివారించడానికి వాడండి.

ఫొలిడాల్



వరి పంటలో అగ్గి తెగులు వలన నాశనం కాకుండా వాడండి.

హినోసాన్

తెల్లకంకి తెగులు ఇతర అన్ని చీడల నివారణకు స్ప్రేయర్‌తో లేక మిస్టు బ్లోయర్‌తో చల్లండి.

లెబేసిడ్

ఎప్పుడూ ఫొలిడాల్, హినోసాన్, లెబేసిడ్‌లను వాటి ప్రతి ప్యాక్‌తో వున్న కరపత్రాన్ని బాగా చదివి అందులో చెప్పిన ప్రకారం వాడండి.

వరికివచ్చే అన్ని చీడలు తెగుళ్ల నివారణకు మీరు బాగా నమ్మదగిన ఫొలిడాల్, హినోసాన్, లెబేసిడ్ మందులను స్ప్రే చేయండి.

RAJASTHAN STATE LOTTERIES

21-1-1971 తేదీన జరిగిన

డెబ్బది డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. A-346539.

4 బహుమతులు ఒక్కొక్కటి రు. 500—

B-697897; C-179913;
B-288649; B-970489.

80 బహుమతులు ఒక్కొక్కటి రు. 50 —

శ్రీ గోపాల్ లాటరీ ఏజెన్సీస్, మద్రాసు.

"అదృష్టవంతులకు విజ్ఞప్తి"

మీరుకొనేవిస్వాటులాటరీటిక్కెట్లుకైనా రిజల్ట్సు చూచుకోనవసరము లేకుండానే గెలిచిననెంబరువరి లాలుమీవద్దకుచేరవద్దతి. టిక్కెట్లు అమ్ముచున్నాను. వెంటనేమీకుకావలసిన లాటరీటిక్కెట్లకు డబ్బువంపుటయూపూర్తి అడ్రసువ్రాయండి.

గమనిక: టిక్కెట్లు 1కి1 రూపాయిమాత్రం (అమి అనాడున్న) పోస్టేజి అదనం. 20 టిక్కెట్లుమించి కొన్నవారికి పోస్టేజి ఉచితం. ...

శ్రీ కృష్ణ ట్రేడర్స్, ...

రేడియో

ఆదివారం, జనవరి 24
శక 1892 మాఘ 4

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—50 స్తుతిగానం, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 వ్యవసాయ, 7—45 ఆకాశ సంగీతం, 8—00 ... , 9—30 ... , 12—30 ..., 1—00 ..., 1—40 ..., 2—15 ..., 3—00 ..., 5—30 ..., 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం.వా., 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—30 లక్ష్మీ శంకర్, 8—00 నేతాజీసుభాష్ చంద్రబోస్ ప్రసంగం, 8—15 చిత్రసీమ, 9—30 రాగం,తానం, పల్లవి (విజయవాడ నుండి రిలే), 10—15 ధ్యానగీతి, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, భక్తి రంజని, ప్రసార విశేషాలు, 6—10 భక్తి రంజని, 7—00 తె.వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 అమరవాణి, 8—30 బొమ్మరిల్లు, మధ్యాహ్నం 11—45 చిత్రతరంగిణి, 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 రంగవల్లి, 4—40 పసిడిపంటలు, 1—50 తె. వా., 2—01 తంజావూరు జి. లక్ష్మణ్ వీణ, యెల్లాసోమన్న: మృదంగం, 3—00 బంధ ముక్తి పద్యనాటిక రచన: రావకొండనరసింహ మూర్తి, సాయంత్రం: 5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—15 గాంధీజీ సత్యనిరతి, బుర్రకథ, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 7—00 తె. వా., 7—15 పంట సీమలు, 7—45 యువభారతి, 9—30 రాగం, తానం, పల్లవి, ఎస్.సి. సత్యనారాయణ 10—15 హైదరాబాద్ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలి గీతం, 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆటవిడుపు, 9—15 వాద్యసంగీతం, మధ్యాహ్నం: 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., 2—00 మురుగన్ బ్రదర్స్ 'చిట్టి చెల్లెలు' సంక్షిప్త శబ్ద చిత్రం. సాయంత్రం: 6—05 మద్రాస్ ఎ వలె, 6—15 టి. పి. కైలాసం, 7—00 తె. వా., 8—15 గీతమాలిక, 8—30 మద్రాస్ ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

మురార్జీ ఉద్వాసనకై ఫరీదాబాద్‌లోనే నిర్ణయం

శ్రీమతి ఇందిరాగాంధి వెల్లడి

హైదరాబాద్, జనవరి 22: శ్రీ మురార్జీ దేశాయిని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ఫరీదాబాద్‌లో కాంగ్రెస్ మహాసభ జరిగిన సమయంలోనే తాను నిర్ణయించినట్లు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిన్న హైదరాబాద్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ వెల్లడించారు.

ఫరీదాబాద్ కాంగ్రెసు మహాసభలో శ్రీ నిజలింగప్ప అధ్యక్షోపన్యాసం పట్ల యువతరానికి చెందిన పలువురు సభ్యులు నిరసన వెల్లడించారని శ్రీమతి ఇందిరా గాంధి చెప్పారు. శ్రీ కామరాజ్, మొదలైన నాయకులవల్ల కూడా పలువురు సభ్యులు అసంతృప్తి ప్రకటించారని, "బ్యాంకులను జాతీయం చేయాలని శ్రీమతి ఇందిరా గాంధి నిజంగా భావిస్తే అర్థికశాఖను ఆమె స్వీకరించాలి" అని ఆ సమయంలోనే శ్రీ కామరాజ్ అన్నారని ప్రధాని చెప్పారు.

తాను వారి సలహా ప్రకారమే వ్యవహరించగానే వారు తనను విమర్శించడం తనకు వ్యతిరేకంగా కృషి చేయడం ప్రారంభించారని, ఆమె అన్నారు. "మేము వారి పత్తిడులకు లొంగిపోగలమని వారు భావించారు. ఈ అబల ఇక రాజీనామా చేయగలదని వారు ఆశించారు. అయితే, స్త్రీలు కూడా గొప్ప బాధ్యతలు నిర్వహించగలరని నేనే వారికి నిరూపించాము" అని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు.

పోలీసు సెంట్రల్ రేంజ్ కార్యాలయం

నెల్లూరులో ప్రారంభం

నెల్లూరు, జనవరి 22: నెల్లూరు కేంద్రంగా పనిచేసే సెంట్రల్ రేంజ్ పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయానికి జిల్లా కలెక్టరు శ్రీ ఎం. ఎస్. వీరరాఘవన్ ప్రారంభోత్సవం చేశారు.

డి. ఐ. జి. శ్రీ ఆర్. కె. మునిస్వామి స్వాగతం చెప్పారు.

జిల్లా పోలీసు అధికారి శ్రీ కె. రామకృష్ణ చెటి కృతజ్ఞతలు తెలిపారు. (ఫు. వి.)

7 వ తరగతి ఉమ్మడి పరీక్షలను ఎత్తివేయాలి

ఉపాధ్యాయ ఫెడరేషన్ విజ్ఞప్తి

విజయవాడ, జనవరి 22: కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశం శ్రీ పి. వి. సుబ్బారావు అధ్యక్షతను ఇటీవల ఇక్కడరాష్ట్ర ఫెడరేషన్ కార్యాలయములో జరిగింది. గత సంవత్సరం నడచిన కార్యకలాపాలపై జిల్లా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పులేటి ప్రసాదరావు నివేదికను సమర్పించారు. దీనిపై చర్చలు జరిగి, ఏకగ్రీవంగా ఆమోదించడ మైనది. విజయవాడ మున్సిపల్ టీచర్ల సమస్యలపై శ్రీయుతులు యల్. వెన్నకేశవరావు, బి. కోటేశ్వరరావు, ఆదితరులు మాట్లాడినారు.

వివిధ సమితులలోని సమస్యలపై ఆయా సమితి కార్యదర్శులు శ్రీ ఎన్. నాగలింగం, శ్రీ డి. రామశాస్త్రులు, శ్రీ ఎ. వి. రాఘవరావు, ఆదితరులు మాట్లాడినారు.

రాష్ట్ర ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. విజయరామరాజు శిక్షాసమయులు, ఉపన్యాసముల వల్లసమస్యలపరిష్కారంకాదని, బలిష్టమైన సతిద్య మాన్ని నిర్మించుకుని పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోగలరని తాత్కాలిక జీవన భృతి, లిబరలైజ్డ్ పెన్షన్‌స్కీము ను అమలు జరుపుట, మొదలగు విషయములపై రాష్ట్ర వ్యాపిత ఆందోళనా పోరాటాలు సాగించాల్సివుందని ఉద్ఘాటించారు.

రాష్ట్ర యు. ఎ. సి. కన్వీనరు శ్రీ పి. శ్రీరామమూర్తి విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న అవకతవకలు, ఉపాధ్యాయులు చేయవలసిన విద్యా విషయక సేవలు వివరించి అందరు ఉపాధ్యాయులను కలుపుకుని బలీయమైన ఉద్యమంగా పెంపొందాలని సూచించారు. శ్రీ మార్పు బాలకృష్ణమ్మను వెంటనే విడుదల చేయాలని, అన్ని సమితులలోనూ, వివిధ మేనేజిమెంట్లలోను, కామన్ సీనియారిటీని తయారు చేసి అమలు జరుపాలని, లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమును వెంటనే అమలు జరుపాలనీ 7 వ తరగతి కామన్ పరీక్షలను ఎత్తివేయాలని కోరుతూ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడ మైనది.

తరువాత నూతన సంవత్సరమునకు అధ్యక్షులుగా శ్రీ లింగమనేని చెన్నకేశవరావు, ఉపాధ్యక్షులుగా శ్రీయుతులు ఎ. వి. రాఘవరావు, కె. జాకబ్, ఘంటా యేసుపాదం, ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఉప్పులేటి ప్రసాదరావు, కార్యదర్శులుగా శ్రీయుతులు ఎన్. నాగలింగం, డి. రామశాస్త్రులు, బి. కాంతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరియు 15 మందిని రాష్ట్ర కౌన్సిలర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడ మైనది.

శ్రీ రాచాబత్తుని భావనాఋషి మృతి

తెనాలి, జనవరి 21: గుంటూరు జిల్లా చేనేత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ రాచబత్తుని భావనాఋషి (55) జనవరి 15 వ తేదీ తెల్లవారు జామున ప్యాద్రోగంవల్ల యిక్కడ స్వగృహంలో మృతి చెందారు. శ్రీ భావనాఋషి ప్రముఖ కాంగ్రెస్ వాదియే గాక, పట్టణంలో చాలా పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి. రెడ్‌క్రాస్ కార్యకలాపాలలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. తెనాలి రెడ్‌క్రాస్ కార్యవర్గంలో ఆయన సభ్యుడు కూడా. శ్రీ భావనాఋషికి భార్య, అయిదుగురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు ఉన్నారు. (ప్ర. ప.)

బొంబాయినుంచి ఎస్. కె. పాటిల్ పోటీ

ప్రంట్ పరుస్పర సంఘం పరిశీలిస్తున్నదట

న్యూఢిల్లీ, జనవరి 22: శ్రీ ఎస్. కె. పాటిల్ దక్షిణ బొంబాయి నియోజకవర్గం నుండి పోటీ చేసేది, ఇతర పాయింట్ల ప్రంట్ సమన్వయ సంఘం నిర్ణయిస్తుందని పాత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. డి. మిశ్రా తెలిపారు.

దక్షిణ బొంబాయి నియోజక వర్గానికి శ్రీ పాటిల్‌ను పెంటిటా అని బొంబాయి పి. సి. సి. (పాత కాం.) చేసిన ప్రకటనపై మిశ్రా వ్యాఖ్యానిస్తూ, పి. సి. సి. చేసినది కేవలం సిఫారసు మాత్రమే నని, ఫెర్నాండెస్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఎస్. ఎస్. పి. చేసిన సిఫార్సుతో పాటు ఈ పి. పి. సి. సిఫార్సును పరిశీలించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ విషయం (దక్షిణ బొంబాయిలో శ్రీ పాటిల్, శ్రీ ఫెర్నాండెస్ లు పోటీచేయడం,) సామరస్య పూర్వకంగా పరిష్కృతం కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు.

టీచర్ల పదవీ విరమణ వయస్సుపైరిట్ పిటిషన్లు

హైకోర్టు బెంచికి సమర్పణ

హైదరాబాద్, జనవరి 22: ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సుపై ప్రభుత్వ ఉత్తరువులను సవాలు చేస్తూ దాఖలు అయిన రిట్ పిటిషన్‌లను విచారణకై హైకోర్టు బెంచికి సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ గోపాలరావుఎక్బోటే బుధవారంనాడు ఆదేశించారు.

ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును ముందు 55 నుండి 58 సంవత్సరాలకు, ఆ తర్వాత 60 సంవత్సరాలకు హెచ్చిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. కాని 1967లో ఈ ఉత్తరువులన్నిటినీ ప్రభుత్వం రద్దుచేసింది.

ఈ వలాడు ఉత్తరువుల ఫలితంగా కొందరు ఉపాధ్యాయులు 55 సంవత్సరాల వయస్సుకే పదవీ విరమణ చేయటం, మరి కొందరు 60 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగటం వంటి విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఇట్టి ఉపాధ్యాయులలో విచక్షణ చూపటం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ కొంతమంది హైకోర్టులో రిట్ పిటిషన్‌లను దాఖలు చేశారు.

గుంటూరుకు జిల్లెళ్ళమూడి అమ్మ ఆగమనం

గుంటూరు, జనవరి 22: మాతృశ్రీ అమూయారాలు, జిల్లెళ్ళమూడి అమ్మ జనవరి 24 న గుంటూరు వస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మాతృశ్రీ గుంటూరు హిందూ కళాశాల ఆవరణలో భక్తులకు దర్శనం ఇస్తారు అని శ్రీ పి. ఎస్. ఆర్. ఆంజనేయప్రసాద్ వ్రాస్తున్నారు.

వాయిదాలలో ట్రాన్సిస్టర్



మ్యాజిక్ మానర్ గ్యారంటీతో 3 బ్యాండ్ల ఆల్ వరల్డ్ డబుల్ స్పీకర్ 8 ట్రాన్సిస్టర్ నైట్ లాంప్ అమర్చబడినది. వెల రు. 240,— రు. 10— నెలవాయిదాలతో ప్రతి పట్టణానికి, గ్రామానికి పంపవచ్చు. ఇంగ్లీషులో వ్రాయండి.

METRO SALES (C-7),
G-2, Vijaya Nagar, Delhi-9.

చెవిటివారువినవచ్చును

DANAVOX HEARING AIDS

అన్ని విధముల్తైన చెవుడుకు వాడుటకుమంచి సాధనము. గొప్ప నాణ్యమైనది. ఇతర రకాలు కూడ రు 225—ల నుంచి దొరకును. ఇంకనూ బ్యాటరీలు, దారాలు అన్ని సామానులు వినికిడి సాధనములకు మరమ్మతులు లభించును.

సింగ్ ట్రేడింగ్ కంపెనీ,
8 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, మద్రాసు—2
ఫోన్: 85904

ఐయోడెక్స్

నొప్పిగల ఉపశమనానికి
కీళ్ల నొప్పులు, వాపులు తగ్గడానికి

■ నిజంగా బాధను నివారిస్తుంది
■ వాపులు తీసివేస్తుంది
■ దెబ్బతిన్న గ్రంధులను బాగుచేస్తుంది

ASP/SKF-3A-TEL

ఐయొడెక్స్ ఏ విధంగా నిజమైన ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంలో ఏ భాగమైనా వాపినా, దెబ్బతగిలినా, వ్యాధిగ్రస్తమైనా ఆ భాగం బాధ పెట్టడమే కాక గుర్తు. పెయిన్ బామ్‌ల ద్వారా ఆన్ని తాత్కాలికంగా మాత్రమే ఆ భాగంలో బాధను ఆటిని పెట్టగలవు. శాస్త్రీయ పద్ధతుపై తయారుచేయబడిన ఐయొడెక్స్ ఒక్కటి మాత్రమే ప్రత్యేకమైన ఓషధులు కలిగివున్నందున బాధనుగాని, వాపునుగాని, దెబ్బతిన్న గ్రంధులనుగాని వెనువెంటనే ఉపశమనం చేస్తుంది.

దీనిని తయారుచేయుటకు ఉపయోగించిన ప్రత్యేకమైన అంజనం పై చర్మాన్ని దాటి ... గ్రంధులలోనికి ప్రాప్యకొనిపోతుంది.

ఈ విధంగా లోపలికంటా పోయిన రిమనట్రేషన్ ఐయొడిన్ చర్మాన్ని తేపకుండాను, వగుంకొట్టకుండాను, ... బాధను నివారిస్తుంది. రక్త ప్రసారాన్ని అతోకించేసి, దెబ్బతిన్న గ్రంధుల వెంటనే కోలుకునేటట్టుకూడా చేస్తుంది.

దీనిలో చేర్చబడిన మెథిల్ సాలిసిలేట్ ... బాధను నివారించగలిగినవల్ల కూడా కీలకమైనది.

ఐయొడెక్స్ వాడి బాధనుంచి నిజంగా ఉపశమనం పొందండి.

® రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కు.

ఐయొడెక్స్

నొప్పులకు ● వాపులకు ● కండరాల నొప్పులకు. బెణుకు ● నడుం నొప్పికి ● కీళ్ల నొప్పులకు, వాపులకు.



స్మిత్ క్లైన్ అండ్ ఫ్రెంచివారి ఉత్పత్తి

వస్తున్నాయి ఆధునిక ఫ్యాషన్లలో సొగసైన షర్టుల కొరకు

I.C.G.

ఐ.సి.జి. నిటెడ్ షర్టింగులు

ఐ.సి.జి. నిటెడ్ కృత్రిమ దారాలతో తయారైనవి! మేలు రకం కృత్రిమ దారాలతో సొగసైన షర్టింగులు. మీవరం ఇవిగో, మగటిమి ఉట్టిపడే సొగసైన షర్టింగులు మగవారి కట్టుకునే బట్టుగా, నాజూకుగా, దర్జాగా ఉండాలనుకునే మగవారి వ్యక్తిత్వానికి రక్తి చేకూర్చటం కోసం ప్రత్యేకంగా తయారుచేయబడినవి.

ఐ.సి.జి. షర్టింగుతో కుట్టించుకోండి

ఈసారి మీ షర్టును ఐ.సి.జి. షర్టింగుతో కుట్టించుకోండి. ఆ తరువాత, ఇతర రకం షర్టులను ధరించాలని మీకు కోరవే కోరరు. వారలు గళ్లు ఆకర్షణీయమైన ఎన్నో నమూనాల సొగసైన రంగులు, మనోహరమైన డిజైన్లు ...

MPS-ICG-87L

సోల్ సెల్లింగ్ ఏజెంటు
ఐ. సి. గాంధి
గాంధి నగర్, సూరత్-3.
శేఠమ్ బజార్, కల్బదేవి, బొంబాయి-2.

స్టాకిస్టులు:

(1) తారాచంద్ రమేశ్‌చంద్ర, నరిగల్లీ, ఎం. జె. మార్కెట్, బొంబాయి—2.
(2) భరత్‌కుమార్ అండ్ కం., చిఖల్‌గల్లీ, ఎం. జె. మార్కెట్, బొంబాయి—2.
(3) లలిత్‌కుమార్ మహేంద్రకుమార్, చంద్రచౌక్, ఎం. జె. మార్కెట్, బొంబాయి—2.
(4) మహాలక్ష్మి టెక్స్‌టైల్స్, చిఖల్‌గల్లీ, ఎం.జె. మార్కెట్, బొంబాయి—2.
(5) ఎస్. బాబూలాల్, అంబికాగం. జె. మార్కెట్, బొంబాయి—2.

జిల్లా గ్రంథాలయ సంస్థ, కడప.

ఈ దిగువ వంతకాలు తారువే కుర్చీలు, బల్లలు, నోటీసుబోర్డులు మొదలగునవి సప్లై చేయుటకై సీలుచేసిన టెండర్లు కోరబడుచున్నవి. 8.2.1971న తేదీ సాయంత్రం 4 గం. వరకు టెండర్లు స్వీకరించబడును. అదేరోజు సాయంత్రం 5 గం.కు టెండర్లు తెరువబడును. టెండరు షరతుల వివరములు పనివేళలయందు కడప జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగారి ఆఫీసునందు తెలుసుకొనవచ్చును. ప్రతి టెండరు జిల్లా గ్రంథాలయ సంస్థ పేరిట రు 200—జమకట్టబడిన చలానాతో జతపరిచి పంపవలెను. ఏ టెండరునైనను నిరాకరించుటకు కార్యదర్శిగారు అధికారము కలిగియున్నారు.

(సం) వి. వెంకటసుబ్బయ్య,
కార్యదర్శి.

రీజినల్ ఆఫీసు

(ఆంధ్రప్రదేశ్)

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్,
5—9—23, హిల్‌ఫోర్ట్‌రోడ్,
హైదరాబాద్—4.

No. AP/AG-2(4)-1/69-II,
dated 18-1-71.

టెండరు నోటీసు

ఇ. ఎస్. ఐ. కార్పొరేషన్‌కు 82 ఫారాలు (కాగితంలిరిదునవి) అచ్చువేయుడానికి ముద్రణాలయాలనుంచి, పేరుపొందిన ప్రింటింగ్ ఫరంలనుంచి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుచున్నవి. ముద్రించవలసిన అన్నిఫారములు మొత్తం 16,18,750 వరకువుండవచ్చు. టెండర్లు దిగువ సంతకం చేసినవారిచే 16—2—71 తేదీమధ్యాహ్నం 1—00 గంటవరకు స్వీకరించబడి 16—2—71 తేదీమధ్యాహ్నం 3 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షంలో తెరువబడును. ముద్రించవలసిన ఫారాల పూర్తి వివరములు, స్పెసిఫికేషనులు వగైరా, టెండరు షరతులు ఈ ఆఫీసునుంచి 14—2—71 తేదీవరకు ఆఫీసు పనిచేసే ఏ రోజులలోనైనా ఉదయం 10—00 గంటలనుంచి సాయంత్రం 5—00 గంటలవరకు పొందవచ్చును.

టెండరుతోపాటు ఎర్నెస్టుమనీ రు 250 రొక్కంగాగాని, డిమాండుడ్రాఫ్టు రూపంలో గాని డిపాజిట్ చెయ్యవలెను.

నెగ్గిన టెండరుదార్లు ఆర్డరువిలువలో 5% రొక్కం సెక్యూరిటీ డిపాజిట్ కట్టవలెను.

టెండరులోయిచ్చిన రేట్లు, టెండరు తెరిచిన తేదీనుంచి నాలుగు నెలలు అంటే 15—6—1971 వరకు అమలున వుండగలవు.

వి. వి. నరిన్,
రీజినల్ డైరెక్టర్.

కేరళ స్టేట్ లాటరీస్, 28 వ డ్రా ఫలితాలు

No. 28|PUB|71|DSL — తిరువనంతపురం 17—1—1971

పాలఘాటు మ్యూజిక్ అకాడమీహాలులో 17—1—1971 న జరిగిన 28 వ డ్రానలితాలు.

I Prize (Rs. 2,00,000) AO-372724

II Prize (Rs. 1,00,000) AM-250238

III Prize (Rs. 50,000) AO-428811

CONSOLATION PRIZES

Rs. 1,000/- each	Rs. 500/- each
(1) AO—372723	(1) AM-250237
(2) AO-372725	(2) AM-250239

LUCKY NUMBER PRIZES

Rs. 200/- each	Rs. 100/- each	Rs. 50/- each
All tickets in all series ending with 2724	All tickets in all series ending with 0238	All tickets in all series ending with 8811

FOURTH PRIZE (5)
Rs. 25,000 EACH.

AL	AM	AN	AO	AP
346060	364127	483245	335061	162552

FIFTH PRIZE (5)
Rs. 10,000 EACH.

AL	AM	AN	AO	AP
136141	108926	191248	583135	594346

SIXTH PRIZE (10)
Rs. 5,000 EACH.

AL	AM	AN	AO	AP
577721	295294	517814	324734	196273
303347	387840	267863	354675	362804

SEVENTH PRIZE (25)
Rs. 1,000 EACH.

AL	AM	AN	AO	AP
129003	428262	270213	340231	407226
571444	361290	313789	234637	400885
385329	214238	124285	138639	404633
386891	485231	500213	500417	196100
595976	190521	537026	551434	444916

EIGHTH PRIZE (75)
Rs. 500 EACH.

AL	AM	AN	AO	AP
302884	471243	126244	295250	237993
472299	410617	545555	284315	268838
219083	468863	472460	390839	491406
316911	171957	172462	571336	105178
103861	328599	113547	144541	330078
264245	143650	508538	336120	339645
417862	318574	154656	396549	300695
131371	330317	335514	188437	407865
398930	291996	525785	466014	330583
115374	190269	429752	478588	437269
150807	262710	277170	321903	250545
330822	108328	183018	339925	333864
341731	390061	298493	230848	273867
212840	264438	491862	503137	192863
155512	126180	339593	148003	400027

NINTH PRIZE (75)
Rs. 250 EACH.

AL	AM	AN	AO	AP
326020	462763	426306	363448	342083
497010	551887	160733	570107	368555
262706	463506	505301	120017	195659
440978	320158	304454	366168	507162
391358	439069	108212	390812	191296
292766	532977	122805	421805	117450
194856	104921	412478	149015	400596
160709	157348	432723	387287	162203
121363	166883	432821	138258	446398
415382	331680	501560	401311	491856
143384	443836	289772	409590	177902
549091	537419	402170	327547	358194
118988	512830	435056	377560	596873
486667	186598	482342	299770	555834
219197	203497	164452	210544	526998

The holders of the Prize winning tickets in the State except I, II, III, IV, V & VI Prizes are requested to produce their tickets in person to the District Lottery Officers concerned. The holders of the prize winning tickets of I, II, III, IV, V & VI prizes are requested to produce their tickets to the Director of State Lotteries, Trivandrum-1, in person. Persons outside Kerala may send their prize winning tickets to the Director of State Lotteries in the following address by Registered Post. In all cases of tickets surrendered, the claimants should affix their signature on the reverse of the tickets with full address (in BLOCK capitals) and accompanied by a stamped receipt towards the prize money for each prize winning Ticket. All prize winning tickets should be surrendered within 60 days from the date of draw. Prize amounts will be issued from the Directorate in the form of Bank drafts on State Bank of India.

P.S. THOSE WHO WISH TO GET THE PRIZE LIST IN FULL SHOULD FORWARD A STAMPED SELF-ADDRESSED ENVELOPE.

Names of the first three agents who are eligible for the Agents prizes — XXVIII Lottery.
(Outside Kerala).

Sl. No.	Agency No.	Name & address.	Amount Rs.
1.	DL-166.	SS. Marwah, 102, Mohansing Place Cannaught Circus, New Delhi-1.	500
2.	DL-142.	Iqbal Chand Khurna, Prop. M. R. Company, 3, Khurshid Market, Sadar Bazar, Delhi-6.	250
3.	DL-240.	Mrs. S. Pal, 13/1, M.G. Road Calcutta-9.	150
		(Inside Kerala).	
1.	P-374	P. V. Thacker, C/o. Ashok Bhavan G.B. Road, Palghat.	500
2.	C-6	P. Sedhu, State Lottery Distributors, Kasaragod, Cannanore Dist.	250
3.	R-373	G. L. Agarwal, 23/419, Naickanal, Trichur.	150

Names of Agents who are eligible for Agents' prizes in each Dist.

Sl. No.	District.	Name & address.	Amount Rs.
1.	Trivandrum.	(T-1291) M. Umarkhan, T.C. 2119/142, Chalai, Trivandrum.	100
2.	Quilon.	(Q-349) K. S. R. Money, Lucky Agency, Main Road, Quilon.	100
3.	Alleppey.	(A1) K. Ramachandran Pillai, Brothers Caffe, Palace Road, Alleppey.	100
4.	Kottayam.	(K-47) C. I. Babu, Cheruvallathuchirayilparambil, K.K. Road, Kottayam.	100
5.	Ernakulam.	(E-666) Jithendrakumar Padmakshi, Lottery Centre, Kappalandimukku, Cochin-2.	100
6.	Trichur.	(R-196) K. D. Antony, Edakulathoor House, Kanjani Road, Trichur.	100
7.	Palghat.	(P-658) A. Achuthan, News Agent, Palghat.	100
8.	Malappuram.	(M2) N. Ibrahimkutty Moulavi, Post Marancherry, Via. Ponnani.	100
9.	Kozhikode.	(D-1026) M. Balan, Lukvin Agencies, P.T. Road, Badagara.	100
10.	Cannanore.	(C-144) M/s. Gangadas Agencies, Cannanore.	100

లాటరీ నెం 29 సమర్పించు, రిపబ్లిక్ డే స్పెషల్ మినిబంపర్ బహుమతి రు. 3,00,000 మరియు మామూలుగావుండే యితర ఆకర్షణీయమైన బహుమతులు.

మొదటి బహుమతి రు 2,00,000, 2వ బ. రు1,00,000, 3వ బ.రు50,000వగైరా ఏబంట్లుకుకూడా ఆకర్షణీయమైన గొప్ప బహుమతులు

టిక్కెట్లు అయిదు సిరీస్ (AQ-AR-AS-AT-AU) లలో జారీచెయ్యబడినవి అమ్మకం 19—1—1971 నుంచి ప్రారంభం. (డ్రాతేది: 23—2—1971)

టిక్కెట్టు ఒక రూపాయి (1) మాత్రమే. ఒక రూపాయి యిచ్చి గొప్ప అదృష్టాన్ని పొందండి.

ఫలితాలు ప్రకటించడంలో అన్ని జాగ్రత్తలు వహించబడినవి.

డైరెక్టర్ ఆఫ్ స్టేట్ లాటరీస్.

సూపర్ సర్ఫ్ తో ఒక్కసారి ఉతికితే, ఇంకే ఇతర పొడరుతో ఉతికిన దాని కన్న ఎక్కువ తెల్లదనం వస్తుంది

సూపర్ సర్ఫ్ తో ఉతికిన బట్టలు దానికి పోటీగా ఉన్న సాటి ఉత్పత్తులతో ఉతికిన బట్టల కన్న విశేషంగా ఎక్కువ తెల్లదనం కలిగి ఉంటాయని విస్తారమైన శబ్దారేటరీ పరీక్షలు మళ్ళీ మళ్ళీ నిరూపించారు. ఇతరులకు కన్నెర్ర కలిగించే తెల్లదనం సూపర్ సర్ఫ్ మీ బట్టల కిస్తుంది. రెండో రకం వాటితో తృప్తి పడకండి. భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ — సూపర్ సర్ఫ్ కోసం అడగండి.

ఈ పరీక్ష చేసి చూడండి

రెండు బట్టలుగా చూసిన బట్టల తీసుకోండి. ఒక దానిని ఏపాకింగ్ పొడరుతో నైనా ఉతకండి.

అన్యంత రెండో బట్టను సూపర్ సర్ఫ్ తో ఉతకండి. (అర బాక్స్) పక్కపక్క పెట్టి చూడండి.

సూపర్ సర్ఫ్ అన్నిటి కంటె అమిత తెల్లగా ఉతుకుతుంది

(మరే ఇతర తెలుపుచేసే పొడరం చేర్చక్కర్లేదు)

లింటాస్ ఎస్.115-148 TL

హిందుస్థాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి

క్రీడాలోకం

అయిదవ టెస్టు :

ఆస్ట్రేలియా-493(9వి) ముగింపు

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇక్కడ జరుగుతున్న ఐదవ క్రికెట్ టెస్టులో, నేడు రెండవ రోజు ఆట ఆఖరుకు, ఆస్ట్రేలియా 9 వికెట్లు నష్టానికి 493 పరుగులు చేసి ఇన్నింగ్సు ముగించగా, ప్రతిగా ఇంగ్లండ్ వికెట్టు నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

నేటి ఉదయం ఆట ప్రారంభంలో ఇంగ్లండ్ ఫీల్డర్లు, బౌలర్లు స్నో, లివర్ గంటసేపు పారకుండా బాగా బౌల్ చేసి చాపెల్, రెడ్‌పాత్‌ను అదుపులో పెట్టారు. మొదటి గంటలో 17 పరుగులు మాత్రమే సాధ్యమయినవి. స్నో వీరిద్దరి వికెట్లు తీసుకొన్నాడు. తర్వాత, విల్లిస్ స్నో బదులు వచ్చి, లారీ వికెట్టు 56 పరుగులను తీసుకోగా ఆటలో ఆసక్తి పెరిగింది. తిరిగి విల్లిస్, జి.చాపెల్ (3) వికెట్టు తీసుకోగా, మొగ్గు ఇంగ్లండ్ వైపు తిరిగినట్లు కన్పించింది. కాని కొద్దిసేపు వాల్టర్సు (55) ఆఖరిలో మార్ష్, ఒకేవు తోడ్పాటుతో పాస్ట్ బవులర్లు దాటి, స్పిన్నర్ల యుక్తులను తట్టుకొని ఆస్ట్రేలియా 9 వికెట్లకు 493 పరుగులు చేసి ముగించ కల్గింది. అండర్‌వుడ్, వాల్టర్స్ వికెట్టు తీసుకొన్న ఘనత దక్కింది.

బొంబాయిపై మద్రాసు ఆధిక్యం

విశాఖపట్నం, జనవరి 22: అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ ఫైనలులో, విన్న రెండవ రోజు ఆట ఆఖరుకు, మద్రాసు, హోల్డర్సు బొంబాయిపై మొదటి ఇన్నింగ్సు మేర 56 పరుగుల ఆధిక్యం పొంది, 2వ ఇన్నింగ్సులో 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కాగా మొదటి సారిగా మద్రాసు రోహిన్‌టన్‌బారియా ట్రోఫీ గెల్చుకునే అవకాశం కల్పించుకొంది.

మద్రాసు బౌలరు మెహతా 7 వికెట్లు తీసుకొని తన జట్టు ఆధిక్యానికి తోడ్పడ్డాడు. మద్రాసు ఓపెనర్ శివరామకృష్ణన్ (85) 2వ ఇనింగ్సులో, రామకృష్ణన్ (35)తోడ్పాటుతో నిలబడి, గెలుపు అవకాశం కల్గించాడు. వీరిద్దరూ ఆట ఆఖరుకు అజేయంగా వున్నారు.

స్కోరు: మద్రాసు: 238, బొంబాయి: 182 (కార్నిక్ 50 రన్‌అవుట్, మెహతా 48—7వి, ముకుందు 17—2వి)

అహమ్మదాబాద్ క్రీడోత్సవం

అహమ్మదాబాద్, జనవరి 22: ఇక్కడ సిహిరాగ్ పోలీసు స్టేడియంలో జరుగుతున్న జాతీయ అంతర్ రాష్ట్ర క్రీడోత్సవంలో, బాలికల (14 లోపు), రీటాపాల్ (బెంగాల్) 600, 800 మీటర్ల పరుగులో అద్వితీయ ప్రతిభ చూపింది.

20 కి.మీ. నడక పోటీలో మిక్సడింగ్ (ప్రథమ బహుమతి, రామ్‌నారాయణన్(ఆంధ్ర) 1,7అమర్‌నాద్2,3 బహుమతులు అందుకొన్నారు.

బాలుర (14 లోపు) లాంగ్‌జంపులో (పేర్‌నాడ్ (మైసూరు) బాలికల (16 లోపు) జావెలిన్ విసురులో కాశిపటేల్ (గుజరాత్) 6.49 మీటర్లలో, 34.56 మీటర్లలో కొత్త ప్రమాణములు సృష్టించారు.

ఇతర వార్తలు

ఇంగ్లండ్‌లో పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇంతికాబ్‌ఆలంను కెప్టెన్‌గా ఎనిక చేసినట్లు ప్రకటించబడింది.

ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్పులో పాల్గొనుటకు చైనాను ఆహ్వానించుటకు జపాన్ సంఘం అధ్యక్షుడు శ్రీ కోజిగోటుల్ స్వయముగా పెకింగ్ వెళ్లగలరట. ఆయన అక్కడ 10 రోజుల పాటుండి, జపాన్, చైనా మధ్య గతంలో వలె పరస్పర సుహృద్భావ పోటీలు ఏర్పాటుపై చర్చలు జరుపుతారట.

దగ్గును పోగొట్టుకోండి

కాస్మో

కఫ్ లోజెంజెస్

తయారీ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, స్టేషన్ రోడ్, అహమదనగర్.

APL-493-TEL

మేలిరకము దార చుట్టలు కావాలి!!

1/2"—3/4" మందము, 6—8 అంగుళముల పొడవుగల మంచిరకము చుట్టలు భారీ ఎత్తున సప్లై చేయగలవారు ధర, అందచేయ కల్గుకాలము మొదలగు వివరములతో :

బాక్స్ నెం. 2831,

ఆంధ్రప్రభ, విజయవాడకు వ్రాయండి

మాకాతాదార్లకు శుభాకాంక్షలు

SERVICE AFTER SALES



ESCORT Rajdoot

మా యస్కార్టు ట్రాక్టర్లకు, రాజ్‌దూత్ మోటారు సైకిళ్ళకు మా భీమవరం బ్రాంచి నుండి ఈ క్రింది సదుపాయాలు గ్యారంటీగా లభిస్తాయి!

ఒరిజినల్ స్పేర్స్ 24 గంటలూ లభిస్తాయి!

ట్రైన్డ్ మెకానికులచే రిపేరింగ్ గ్యారంటీ!

తే.1.2.71 నుండి ఒక నెలమాత్రమే ఫ్రీ సర్వీసింగ్!

క్రిష్ణంరాజు కార్పొరేషన్

కమర్షియల్ డీలర్స్ యస్కార్టు ట్రాక్టర్స్, రాజ్‌దూత్ మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు

హెడ్ ఆఫీస్ కాకినాడ పోస్టు బాక్సు నెం. 717 గ్రాం. క్రైశివాన్

దేశపు వ్యవసాయపు సేవలో

శివకాశి రోడ్ భీమవరం ఫోన్ నెం. గ్రాం. క్రైశివాన్

పుష్కలమైన పంటలకు ఫాక్టమ్‌ఫాస్

వరి పైరుగాని, చెఱకు పైరుగాని మరే ఇతర పైరుగాని. మీ పైర్ల కవసరమైన పూర్తి ఆహారాన్ని ఫాక్టమ్‌ఫాస్ అందిస్తుంది. పైర్లు, ఆరోగ్యవంతంగాను, వీర్యవంతంగాను, పెరిగి అధికోత్పత్తినిచ్చేటట్లు చేస్తుంది. ఫాక్టమ్‌ఫాస్‌తో ఎప్పుడూ పుష్కలమైన పంటే.

వరి, చెఱకు పైర్లకు శిఫారసు చేయబడిన ఎరువుల మోతాదులు. ఎకరాకు కిలోగ్రాములు

	ఫాక్టమ్‌ఫాస్ 16 : 20	మ్యూరియేట్ ఆఫ్ పొటాష్	యూరియా
1 వరి :			
(ఎ) అధిక దిగుబడినిచ్చే రకాలు.	180	50	58
(బి) దేశవాళీ రకాలు	135	26	19
2 చెఱకు :			
(ఎ) ఏక్‌సాలి (10 నెలల పంట)	170	40	190
(బి) అడ్‌సాలి (18 నెలల పంట)	230	60	318

FACT

ఫాక్ట్ కర్షక బంధు

ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కూర్ లిమిటెడ్, ఉద్యోగమండల్ - కేరళ

ఆంధ్రప్రదేశ్ ఏరియా ఆఫీసు: షాపూర్‌వాడి, హైదరాబాద్-4.

ప్రాంతీయ కార్యాలయాలు:- నిజామాబాద్, వరంగల్, కర్నూలు, నెల్లూరు.

Ories:EKM.FT.153.TL

సర్కార్స్ రాయలసీమకు డిస్ట్రిబ్యూటర్లు.

ది మైసూర్ ఫర్టిలైజర్ కంపెని

పరస్పరార్థము సృష్టింపబడిన బ్లెండ్ ఫిల్టర్ సాంప్రదాయాన్ని ఏర్పరుస్తుంది

పొగ త్రాగడంతో సంతృప్తిని పొందడానికి ఏర్చి కూర్చిన పొగాకులు విశిష్టకరమైన ఫిల్టర్ జోడింపబడిన

విల్స్ ఫిల్టర్

దక్షిణ ఆశియాలో ఎక్కువగా అమ్ముడుపోయే ఫిల్టర్ సిగరెట్

అత్యధికపు వెల: రూ 18 10, రూ 28 20 స్థానికపన్నులు అదనము

మహాబలిపురము షోర్ దేవాలయము

WF-3899

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-2. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

808794

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 23 విజయవాడ 24-1-1971 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టిదానిని ఆయుర్వేదౌషధములు సేవించుటవలన పొందవచ్చును.
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారుచేయు సంస్థ
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు, ఆలమూరు పోస్టు, తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు, ఏజన్సీలు కలవు.

ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగ వినియోగానికి సమానావకాశాలు

అధికారపక్షంతోపాటు తమకు కల్పించాలని కేంద్రానికి నాలుగు పార్టీల ఫ్రంట్ నోటీసు

చట్టరీత్యా చర్య తీసుకుంటామని కూడా హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 23: అధికార పక్షమైన కొత్తకాంగ్రెస్‌తోపాటు తమకుకూడా ఎన్నికలలో పోరాడేటందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోడానికి అనుమతించి ఆ విధంగా సమానావకాశం కల్పించాలని; లేనిచో తమ హక్కుల సాధనపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నాలుగుపార్టీల ఫ్రంట్ నాయకులు నేడు ఒక నోటీసుద్వారా కేంద్రాన్ని హెచ్చరించారు.

వీరు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఒక లేఖ వ్రాసి పంపారు.

"అధికారంలోఉన్న కొత్త కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో విమానాలను, టెలివిజన్‌ను, ఆకాశవాణిని, ప్రచారసాధనాలను తనకు అనుకూలంగా ఉపయోగించు కుంటున్నది.

రాజ్యాంగరీత్యా న్యాయంగాను, నిష్పక్షపాతంగాను ఎన్నికలు జరిగే నిమిత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక్క అధికార పక్షానికి మాత్రమే లభింపజేయకూడదని మేము గట్టిగా కోరుతున్నాము.

మాకూ సమానావకాశాలు ఉండాలి. ప్రభుత్వం మాకూ సమానసౌకర్యాలను కూర్చాలి. మాకు రాజకీయన్యాయం జరగ వలసి ఉన్నది. లేనిచో మాహక్కుల సాధనకు చట్టరీత్యా పోరాడతాము"— అని ఈ నాయకులు తమ లేఖలో స్పష్టంచేశారు.

లేఖమీద సంతకాలు చేసిన వారిలో శ్రీయుతులు ఎస్. ఎన్. మిశ్రా, సాదిక్ అలీ, ఎస్. డి. మిశ్రా (పాతకాంగ్రెస్) పీతాంబరదాస్, సుందరసింగ్ భండారి (జనసంఘం), మధులిమాయె (ఎస్. ఎస్.పి.), ఎస్. దండేకర్ (స్వతంత్ర) ఉన్నారు.

ఈ విషయాన్నిగురించి ప్రభుత్వం వెంటనే పరిశీలిస్తుందని వీరు లేఖలో తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవారం రోజులలోగా సమాధానం పంపవలసినదికోరారు.

"న్యాయమైన, చట్టబద్ధమైన మా కోరికలను అంగీకరించనిచో, మా హక్కుల సాధనకై న్యాయశాస్త్రరీత్యా మేము చర్య తీసుకోవలసి వస్తుంది" అని లేఖలో ఈ నాయకులు విస్పష్టంచేశారు.

కేరళ పి. సి. సి. కోశాధికారి రాజీనామా

కొట్టాయం, జనవరి 23: కేరళ పి.సి.సి. (కొ.కాం.) కోశాధికారి పదవికి ప్రొఫెసర్ ఐ. ఎమ్. వాంది నిన్నరాత్రి రాజీనామా సమర్పించారు.

రాజీనామా పత్రాన్ని నిన్నరాత్రి ప్రొద్దుపోయిన తర్వాత కొచ్చిన్‌లో పి.సి.సి. అధ్యక్షుడు శ్రీ కె.కె. విశ్వనాథన్‌కు అందజేశారు.

"లోక్‌సభ స్థానాన్ని పార్టీ కేటాయించిన తీరుపట్ల నిరసనగా" శ్రీ వాంది రాజీనామా చేశారు.

మార్చి 10న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం

బెంగాల్‌లో 10 వ తేదీన పోలింగ్:

న్యూఢిల్లీ, జనవరి 23: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు తొలుత నిర్ణయించినట్లుగా మార్చి 9వ తేదీన కాకుండా మార్చి 10వ తేదీన జరగగలవని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ నేడిక్కడ ప్రకటించారు.

ఒరిస్సాలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు మార్చి 5వ తేదీన జరుగుతాయి.

మార్చి 8వ తేదీన 'మొహరం' పండుగ దృష్ట్యా, మార్చి 10వ తేదీన మాత్రమే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిపించాలని అన్ని పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా కోరినట్లు శ్రీ సేన్‌వర్మ నేడు పత్రికా గోష్ఠిలో చెప్పారు.

'మొహరం' సందర్భంగా ఊరేగింపులు మార్చి 9వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగగలవని, ఉత్సవాలు జరిగే సమయంలో ఏవైనా వాంఛనీయం కాని సంఘటనలు జరిగితే ఆ మరుటి రోజు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి, ఓటు వేయడం దుర్లభం కాగలదని వివిధ పార్టీలు తమకు తెలిపినట్లు శ్రీ సేన్‌వర్మ వివరించారు.

అందువల్ల పశ్చిమ బెంగాల్‌కు పోలింగ్ తేదీలను మార్పు చేసిన దృష్ట్యా, అన్ని రాష్ట్రాలలో పోలింగ్ మార్చి ఏడవ తేదీ నాటికే పూర్తి అయినా, మార్చి 10వ తేదీన మాత్రమే ఆ రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగలదని శ్రీ సేన్‌వర్మ తెలియజేశారు.

దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మార్చి 13వ తేదీ నాటికి పూర్తి కాగలదన్న ఆశాభావాన్ని శ్రీ సేన్‌వర్మ వ్యక్తం చేశారు.

ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో 73వ సెక్షన్‌ను వివరించిన దృష్ట్యా, ఎన్నికలనిర్వహణ ఏ తేదీ నాటికి పూర్తి కాగలదన్నఅంశం అప్రస్తుతమని శ్రీ సేన్‌వర్మ చెప్పారు. కొన్ని నియోజకవర్గాలలో ఎన్నికలు పూర్తి కావు. కాని, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సమావేశం కావచ్చునని నవరింప బడిన చట్టం స్పష్టం చేస్తున్నదని ఆయన వివరించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో లోక్‌సభ సీట్ల సంఖ్య ఆరు నుంచి నాలుగుకు తగ్గింప బడినదృష్ట్యా లోక్‌సభకు ఇప్పుడు 520 మంది సభ్యులను కాకుండా, 518మంది సభ్యులను మాత్రమే దేశ ప్రజలు ఎన్నుకొనగలరని ఆయన వివరించారు.

ఉభయ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల చిహ్నాల కేటాయింపు విషయమై ప్రస్తా

(మిగతా 3వ పేజీలో)

పార్టీలో మెహతాబ్ చేరికపై యంగ్‌టర్క్స్ ప్రాతికూల్యం

భువనేశ్వర్, జనవరి 23: కొత్త కాంగ్రెస్‌లో తాను చేరడంపై పార్టీలోని యంగ్‌టర్క్‌ల విమర్శలకు ఆందోళన చెందిన జనకాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధితో చర్చలకై ఢిల్లీ వెళుతున్నారు.

డాక్టర్ మెహతాబ్ ఢిల్లీలో కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్‌రామ్‌తో కూడా చర్చలు జరుపుతారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీ మీదనే జనకాంగ్రెస్‌లో మెహతాబ్ వర్గం శ్రీ సింగ్‌దేవ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది.

కొత్త కాంగ్రెస్‌లో చేరిన లేక చేరబోయే జనకాంగ్రెస్ శాసనసభ్యులు, కార్యకర్తలకు పార్టీల ప్రతిపత్తి గురించి ఒక విస్పష్టమైన ప్రకటన చేయవలసిందిగా డాక్టర్ మెహతాబ్, శ్రీమతి గాంధిని కోరగలరని తెలుస్తున్నది.

ఇదిలా వుండగా కొత్త కాంగ్రెస్‌లో యంగ్‌టర్క్‌లు, పార్టీలో డాక్టర్ మెహతాబ్ ప్రవేశాన్ని విరోధించడానికి నిర్ణయించారు.

డాక్టర్ మెహతాబ్‌కు, ఆయన వర్గంవారికి పార్టీలో ప్రవేశం ఇవ్వరాదని పార్టీ అధిష్ఠాన వర్గాన్ని కోరడానికి ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కొత్త) ప్రధాన కార్యదర్శులు శ్రీ ఆనంద ప్రసాద్‌రాయ్, శ్రీ శ్యామసుందర్ మహాపాత్రోలు నేటి రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

కమిషన్ విచారణను ఎదుర్కొంటున్న శ్రీ మెహతాబ్ పార్టీలో చేరడాన్ని తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని శ్రీ రాయ్ నేడు విలేకరులకు తెలిపారు.

ఫిబ్రవరి 1న ప్రధాని నామినేషన్

న్యూఢిల్లీ, జనవరి 23: లోక్‌సభ ఎన్నికలలో తమ నామినేషన్‌ను దాఖలు చేసేనిమిత్తం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఫిబ్రవరి 1 వ తేదీన రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్)కి వెళ్తారు.

ఒరిస్సాలో లోక్‌సభతోపాటే అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు

రాష్ట్రపతి శాసనసభను రద్దుచేసిన దృష్ట్యా శ్రీ సేన్‌వర్మకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ, జనవరి : 23

గవర్నర్ శ్రీ ఎస్. ఎస్. అన్సారీ చేసిన సిఫార్సులను పురస్కరించుకుని రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి నేడు ఒరిస్సా అసెంబ్లీని రద్దుచేస్తూ ఉత్తరువులు జారీచేశారు. లోక్‌సభతోపాటే రాష్ట్ర శాసనసభకు కూడా మార్చి నెలలోనే మధ్యంతర ఎన్నికలు జరిపించవలసినదిగా కోరుతూ కేంద్రం, ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ ఎస్. పి. సేన్‌వర్మకు లేఖ వ్రాసింది.

శ్రీ ఆర్. ఎన్. సింగ్‌దేవ్ మంత్రివర్గం స్థానే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గల అవకాశాల పరిశీలనకు వీలుగా ఇంతకుముందు జనవరి 11 వ తేదీన రాష్ట్ర శాసనసభను సస్పెండుచేస్తూ జారీచేసిన ఉత్తరువు స్థానే రాష్ట్రపతి నేడు ఈ రద్దు ఉత్తరువు జారీచేశారు.

కేంద్ర మంత్రివర్గం గత గురువారం నాడు, ఆర్థికమంత్రి శ్రీ వై. బి. చవన్ అధ్యక్షతన సమావేశమై, గవర్నర్ శ్రీ అన్సారీ సిఫార్సులను బలపరుస్తూ, శాసనసభను రద్దు చేయవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇచ్చిన విషయం తెలిసినదే. అయితే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి ఎన్నికల పర్యటనలో ఉండడం వల్ల అసెంబ్లీని రద్దుచేస్తూ అధికార ప్రకటన జారీచేయకుండా నేటి వరకు నిలుపుచేశారు. ప్రధాని ఎన్నికల పర్యటన ముగించుకుని నిన్న రాత్రే న్యూఢిల్లీ వచ్చారు. అధికార ప్రకటనలోని వివరాలను ఆమె పరిశీలించారు.

రాష్ట్రంలో నూతన మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు లేవని గవర్నర్ తన నివేదికలో స్పష్టీకరించారు.

లోక్‌సభతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిపించాలని కేంద్రం చేసిన ప్రతిపాదనపట్ల ఒరిస్సాలోని ఇంచుమించు అన్ని రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తంచేశాయి.

ఒరిస్సా కొత్త కాంగ్రెస్‌లో తిరుగుబాటు?

భువనేశ్వర్, జనవరి 23: కొత్తకాంగ్రెసు పార్టీలో చేరిన మెహతాబ్ వర్గానికి పార్టీ టిక్కెట్లను ఇచ్చే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు తెలుస్తున్నది.

మెహతాబ్ వర్గం పట్ల వ్యవహరించ వలసిన తీరుపై పార్టీ ఇంకా నిర్దిష్టంగా ఎట్టి నిర్ణయం గైకొనలేదు.

(మిగతా 3వ పేజీలో)

చీఫ్ సెక్రటరీ శ్రీ ఎం. టి. రాజు రాజీనామా

లోక్‌సభకు కొత్త కాంగ్రెసు టిక్కెట్టుపై పోటీ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ ఎమ్. టి. రాజు లోక్‌సభకు పోటీచేసే నిమిత్తం నేడు తమ పదవికి రాజీనామా చేశారు.

శ్రీ రాజు రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆమోదించి, ఆయనను పదవీ బాధ్యతల నుంచి విముక్తుని గావించింది.

ఆంధ్రప్రభ ప్రతినిధి ఇటీవల కొద్ది రోజుల క్రితం సూచించినట్లుగానే, శ్రీ ఎమ్. టి. రాజు లోక్‌సభకు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం నియోజకవర్గం నుంచి కొత్తకాంగ్రెసు టిక్కెట్టుపై పోటీచేస్తారు.

కొత్త చీఫ్ సెక్రటరీ

ఇప్పటివరకు రెవిన్యూబోర్డు ప్రథమ సభ్యుడుగా వున్న శ్రీ వి. కె. రావును, చీఫ్ సెక్రటరీగా శ్రీ ఎమ్. టి. రాజు స్థానంలో ప్రభుత్వం నియమించింది. ఆయన నేడు తమ కొత్త పదవీ బాధ్యతలను స్వీకరించారు.

నిజామాబాద్ సీటుకు జనసంఘం అభ్యర్థి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్ జనవరి 23: నిజామాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థిగా జిల్లా జనసంఘం ఉపాధ్యక్షుడు శ్రీ మనోహరరెడ్డిని జనసంఘం పార్లమెంటరీబోర్డు ఎన్నికచేసింది.

ఇటీవల విజయవాడలో జరిగిన సంయుక్త సమావేశంలో పాతకాంగ్రెసు, జనసంఘం, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. ల డెమోక్రాటిక్ ఫ్రంట్‌లో ఈ స్థానాన్ని జనసంఘానికి కేటాయించింది.

కాశ్మీర్‌లో విద్రోహచర్యల పథకానికి పాకిస్తాన్ సైనికాధికారుల రూపకల్పన!

శ్రీనగర్, జనవరి 23: దేశంలో విద్రోహ కార్యకలాపాలను సాగిస్తున్న "అల్ ఫతే" ముఠాయిని సీనియర్ పాకిస్తానీ సైనిక దళ అధికారులు, గూఢచారులు ఏర్పాటు చేశారని, ఈ ముఠాయితో వారికి ప్రత్యక్షంగా సంబంధాలు కలవని వెల్లడయింది.

"అల్‌ఫతే" సంస్థకు రూప కల్పన చేసిన వారిలో పాకిస్తానీ సైనిక దళానికి చెందిన బ్రిగేడియర్ అన్వర్, కల్నల్ బషీర్, కల్నల్ అల్వి, మేజర్ అఫ్జల్, పాకిస్తానీ గూఢచారి దళానికి చెందిన శ్రీ ఎ. జి. రాదోర్‌లు వున్నట్లు, కాశ్మీర్ పోలీసు శాఖ ప్రధానాధికారి పీర్ గులాం హసన్‌షా నేడు పత్రికల వారికి వెల్లడించారు.

కాశ్మీర్ ముఖ్యమంత్రిని, మంత్రిమండలి సభ్యులను హత్య చేయడానికి, విద్రోహ చర్యలను సాగించడానికి కుట్ర పన్నిన ఈ ముఠాను కాశ్మీర్ పోలీసులు ఇటీవల వేర్పుగా పట్టి వేసిన విషయం పాఠకులకు విదితమే.

ఇక్కడకు 25 కిలోమీటర్ల దూరంలో వున్న 'బార్యా' వద్ద పాకిస్తానీ ముఠా కేంద్ర కార్యాలయమైన మూడు అంతస్థుల భవనాన్ని పోలీసు ఐ. జి. శ్రీ గులాం హసన్‌షా నేడు పత్రికల వారికి స్వయంగా చూపించారు.

పోలీసులకు పట్టుబడిన ముఖ్యమైన రహస్య పత్రాలలో పాకిస్తానీ సైనికాధికార్ల పేర్లు బయల్పడినవి.

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు, ఈ ముఠాకు సంబంధాలున్నట్లు ముఠాలోని అగ్ర నాయకులను పోలీసులు ప్రశ్నించగా, వెల్లడైనది.

వివిధ విద్రోహ కార్యకలాపాలను సాగించ వలసిందిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ ఈ ముఠాకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు, దేశంలోని కీలకమైన సైనిక, స్థావరాలకు సంబంధించిన మ్యాప్‌లను, సాంకేతిక పదాలతో కూడిన సందేశాలను అంద జేస్తున్నట్లు కూడా ముఠా నాయకులు పోలీసులకు వెల్లడించారు.

గూఢచారుల ముఠాకు చెందిన మరి అయిదుగురు సభ్యులను కూడా పోలీసులు నేడు అరెస్టు చేశారు. దీనితో అరెస్టు చేయబడిన పాకిస్తానీ గూఢచారులముఠా సభ్యుల సంఖ్య 27కు పెరిగింది. ఈముఠాలోని మరి ముగ్గురు సభ్యులు ఇంకా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

గత నాలుగు రోజుల కాలంలో పోలీసులు కొత్తగా దాడులు జరిపి అనేక ఆయుధాలను, రహస్య పత్రాలను స్వాధీన పరచుకొన్నారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల ఏడు చేతిబాంబులు, ఒక రైఫిల్, 25 తూటాలు, ఒక స్టెన్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దాడి చేయడానికి "లక్ష్యాలుగా" గుర్తులు వేయబడి వున్న అనేక కీలకమైన సైనిక స్థావరాలను సూచించే కొన్ని రూపపత్రాలు కూడా పోలీసులకు పట్టు బడినవి.

రాష్ట్ర పాత కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు కొత్త కాంగ్రెస్ లో చేరిక

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్ర పాత కాంగ్రెసు కమిటీ కార్యవర్గ సభ్యుడు శ్రీ ఎస్. ఏ. సలాం నేడు పాత కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామాచేసి, కొత్త కాంగ్రెసులో చేరారు.

గుంటూరు మునిసిపాలిటీ మాజీ చైర్మన్ అయిన శ్రీ సలాం ముఖ్యమంత్రికి ఒక లేఖ వ్రాస్తూ, జనసంఘం వంటి మితవాద, మతతత్వ పార్టీలతో పొత్తు ఏర్పరుచుకోవాలన్న పార్టీ నిర్ణయానికి నిరసన సూచకంగా పాత కాంగ్రెసు నుంచి తాను వైదొలగుతున్నట్లు, అభ్యుదయవాది అయిన శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వాన్ని బలపరచాలని తాను నిర్ణయించుకొన్నట్లు తెలియజేశారు.

బెంగాల్‌లో కొత్త ఫ్రంట్ అవతరణ

కలకత్తా, జనవరి 23: బంగ్లాకాంగ్రెస్, ప్రజాసోషలిస్టు పార్టీలతోబాటు కొత్త ఎన్నికల ఫ్రంట్ఒకటి నేడిక్కడ రూపొందింది. ఈ కొత్త ఫ్రంట్ పేరు, ఎన్నికల ప్రణాళిక, అభ్యర్థుల జాబితా త్వరలో ప్రకటిస్తామని బంగ్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సుశీల్‌ధారా చెప్పారు.

జనసంఘ్ హెచ్చరిక :

ఆకాశవాణి పక్షపాత వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు

బొంబాయి, జనవరి 23: ఆలిండియా రేడియో ఎక్కువగా అధికార కాంగ్రెస్ అభిప్రాయాలనే ప్రచారం చేస్తున్నదని జనసంఘ్ అధ్యక్షుడు శ్రీ అతుల్ బిహారి వాజపాయ్ నేడిక్కడ విమర్శించారు. ఆకాశవాణి ఈ పక్షపాత విధానాలు మారకుంటే తాము దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు జరుపగలమని ఆయన హెచ్చరించారు.

శ్రీ వాజపాయ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రదర్శనలు పూర్తిగా శాంతియుతంగా వుండగలవని, అధికార కాంగ్రెస్ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రగతికి హానికరమైన అవాంఛనీయ పద్ధతులను అవలంబిస్తున్నట్లు ప్రజలు గ్రహించాలని చెప్పారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరిగేట్లు చూడవలసిన ఎన్నికల కమిషన్ కూడా అధికార కాంగ్రెస్ రేడియో, టెలివిజన్, ఫిలిమ్స్ డివిజన్‌లను తన ప్రచారానికి దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ వూరుకుంటున్నదని ఆయన ఆరోపించారు.

రు. 700 కోట్ల పారిశ్రామిక లైసెన్సులు

లోక్‌సభ రద్దు అయిన పిమ్మట పారిశ్రామిక లైసెన్సులు ఇవ్వబడినవారందరి పేర్లను ప్రకటించేట్లు ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని వత్తిడి చేయాలని కూడా శ్రీ వాజపాయ్ కోరారు.

లోక్‌సభ రద్దు పిమ్మట రు. 700 కోట్ల విలువమేరకు పారిశ్రామిక లైసెన్సులు మంజూరు చేయబడినట్లు, ఆయన చెప్పారు. మామూలుగా లైసెన్సులు ఇవ్వబడిన వారి పేర్లను ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటిస్తారని, కాని ఈసారి అలా జరగలేదని జనసంఘ అధ్యక్షుడు అన్నారు.

రేడియో, టెలివిజన్, ఫిలిమ్స్ డివిజన్‌లను అధికార కాంగ్రెస్ స్వంతమైనవిగా వినియోగించడం జరుగుతున్నదని ఆయన అన్నారు.

ఫిలిమ్స్ డివిజన్ నిర్మించే డాక్యుమెంటరీ చిత్రాలన్నిటినీ వాటి విడుదలకు ముందు ఎన్నికల కమిషన్ పరిశీలించాలని శ్రీ వాజపాయ్ సూచించారు. రేడియోలో అన్ని పార్టీల నాయకుల ప్రసంగాలకు సమానంగా సమయం ఇవ్వాలని లేదా అసలు ప్రధాని ప్రసంగాలను నిలిపివేయాలని కూడా ఆయన సూచించారు.

(మిగతా 3వ పేజీలో)

గుజరాత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రధాని యత్నం

పాతకాంగ్రెస్ నాయకుడు మొరార్జీ ఆరోపణ

బ్రోచ్, జనవరి 23: గుజరాత్‌లోని పాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని, శ్రీ మొరార్జీదేశాయ్ ఇక్కడ జరిగిన ఒక ఎన్నికల సభలో ఆరోపించారు.

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కొత్తకాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలవల్ల దేశంలో ప్రగతి గత ఒకటిన్నర సంవత్సరాలుగా స్తంభించి పోయిందని ఆయన అన్నారు.

ఎన్నికల సభలలో ప్రజలు అన్ని పార్టీల నాయకులు చెప్పేది విని, తమ అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని ఆయన అన్నారు.

గుజరాత్‌లో శ్రీ గోవర్ధనదాస్ చోక్‌వాలాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపడాన్ని, ప్రధాని ప్రసంగించిన సభను చెదర గొట్టడానికి ప్రయత్నించడాన్ని శ్రీ దేశాయ్ ఖండించారు.

సుదర్శన్ చిట్ ఫండ్స్

యూనిట్ ఆఫ్

సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్

(రిజిస్టర్డు ఆఫీసు : కోజికోడ్—2)

భారతదేశపు మిక్కిలి పెద్ద చిట్‌ఫండ్ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో దిగువ చోట్ల తమ బ్రాంచీలను త్వరలో తెరువనున్నారని ప్రకటింప సంతసించుచున్నారు.

1. 8/24—137, మెయిన్ రోడ్డు, రాజమండ్రి.
2. 23/35/3 శివాలయం మెయిన్ రోడ్డు, విశాఖపట్నం.
3. 43/1/43 మెయిన్ రోడ్డు, కాకినాడ.
4. 13/250 శ్రీధర్మరాజ్ బిల్డింగ్, మెయిన్‌బజార్ కర్నూలు.
5. 18/1/235/236 హై రోడ్డు, చిత్తూరు - ఆం. ప్ర.



కుమారరాజా ఎం. ఏ. ఎం. ముత్తయ్య చెట్టియార్ ఆఫ్ చెట్టినాడ్, బి.ఏ.

6 సెప్టెంబర్, 1929 - 24 జనవరి 1970,

మద్రాసు మాజీ షెరీఫ్ (1957-58)

ప్రెసిడెంట్, సదరన్ ఇండియా ఛేంబర్ ఆఫ్ కామర్స్ (1958-60)

క్రిందటి సంవత్సరం ఈ రోజున మమ్ము వదిలి వెళ్లినా యిప్పటికీ మా హృదయాలలో జీవించేవున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, దాన శీలునకు

మా శ్రద్ధాంజలి

ఈ నష్టం గొప్పది — ఎప్పటికీ తీరనిది
ఆయన ఆరంభించిన కృషి కొనసాగించడమే మా సంకల్పం
ఆయన స్మృతిని కలకాలం నిలిచేటట్లు చెయ్యడమే మా మనఃపూర్వకమైన అభిమతం

మేనేజ్‌మెంటు—సిబ్బంది

చెట్టినాడ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్ అండ్ సిలోన్ ○ మదుర సౌత్ ఇండియా కార్పొరేషన్ ప్రైవేట లిమిటెడ్, మదరాసు, మధురై, బెంగుళూరు, విశాఖపట్నం, సికింద్రాబాద్, విజయవాడ, ఇతర బ్రాంచీలు ○ సౌత్ ఇండియా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కొచ్చిన్, పుదుక్కోట్టై, ○ లోటస్ మిల్స్ లిమిటెడ్, సుందరపురం. కోయంబత్తూరు ○ చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మదరాసు, కరూర్ ○ సౌత్ ఇండియా సెంట్రల్ కార్పొరేషన్ లిమిటెడ్, మదరాసు, బ్రాంచీలు: ○ సౌత్ ఇండియా కార్పొరేషన్ (తిరువాన్కూర్) ప్రైవేట్ లిమిటెడ్ క్విలన్ ○ శ్రీ కరుణానిధి స్పిన్నింగ్ ఫ్యాక్టరీ అవినాషి, ○ దుబ్బారి గ్రూప్ ఎస్టేట్స్, కూర్గ్, ○ కేసూరి ఎస్టేట్, కూర్గ్, ○ మేఘ్నర్ ఎస్టేట్. కూర్గ్. ○ మానర్‌ధుల్లి ఎస్టేట్, కూర్గ్. ● తొర్లకూండా ఎస్టేట్, కూర్గ్, ● కొడుబెల్ ఎస్టేట్, మైసూర్.

సాధారణనామ సంవత్సర
పుష్య బహుళ ద్వాదశి
1971 జనవరి 24, ఆదివారం
ద్వాదశి ఉ. 9–24 వరకు
మూల రా. 2—14 కు
వర్జం వ 10–15 ము 11–51 వరకు
రా 12–38 ము 2–14 వరకు

అనుకూలశక్తుల తోడ్పాటు

నిన్ను భయపెట్టే శక్తులూ, అధైర్యపరచే శక్తులూ మాత్రమే నీ చుట్టూ వున్నాయని అనుకోకు. నీలో ధైర్యమూ, బలమూ పూరించి, విజయసాధనకు నిన్ను ప్రోత్సహించే శక్తులు కూడా నీ చుట్టూ వున్నవి. వాటియెడ ఉన్ముఖుడవై, వాటి నుండి తోడ్పాటు పొందే అలవాటు నీవు చేసుకోవాలి. అహిత శక్తులవలన కలిగే భయము, అధైర్యము—మొదలైన వాటిని త్రోసిపుచ్చడం యిందుకు చాలా అవసరం. —శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 24, ఆదివారం

సింగపూర్ ప్రకటన

కామన్వెల్తు విచ్ఛిన్నానికి దారి చేయకుండా సింగపూర్ సమావేశాన్ని ముగించినందుకు ప్రధాన మంత్రులను అభినందించవలసి వున్నది. పాకిస్తాన్ ప్రతినిధి సమావేశం ముగిసిన తరువాత వెలువడిన అధికార ప్రకటనకు అనుబంధంగా ఒక అసమ్మతి పత్రాన్ని చేర్చినటు ప్రకటించినా అందువల్ల ఎవరికీ ప్రయోజనం వుండదు. పాకిస్తాన్ వెల్లడించిన భిన్నాభిప్రాయాన్ని అధికారపూర్వకంగా నమోదు చేసి వుండవచ్చును. పాకిస్తాన్ ప్రతినిధి ప్రకటించినట్లు మరో అయిదారు దేశాల ప్రతినిధులు పాకిస్తాన్ వెల్లడించిన భిన్నాభిప్రాయంతో ఏకీభవించి యుండవచ్చును. అయినా సమావేశా నంతరం వెల్లడి అయిన అధికార ప్రకటన ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గదు.

కామన్వెల్తు రాజ్యాధినేతలు సింగపూర్‌లో తొమ్మిది రోజులు తీవ్రంగా, దీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో ఏ విషయం మీదా స్పష్టమైన తీర్మానాలు చేయడం ఆచారం కాదు. చర్చకు వచ్చే అన్ని విషయాలమీదా యథేచ్ఛగా రాజ్యాధినేతలు వారి అభిప్రాయాలను వెల్లడించిన తరువాత అందరూ ఏకీభవించిన విషయాలను పొందుపరుస్తూ అధికార ప్రకటనను వెలువరించడం సంప్రదాయం. సింగపూర్ సమావేశంలోనూ ఆ సంప్రదాయాన్ని పాటించడమే జరిగింది. సమావేశా నంతరం వెలువడిన అధికార ప్రకటన కామన్వెల్తు స్వరూపాన్ని, స్వభావాన్ని ప్రతిబింబించింది. కామన్వెల్తులోని 31 రాజ్యాలలోనూ హెచ్చు రాజ్యాలు ఆఫ్రికాఖండంలోనివే. కనుకనే దక్షిణాఫ్రికాకు బ్రిటన్ ఆయుధాలు సప్లయి చేయడం, ఆఫ్రికాలోని శ్వేత ప్రభుత్వాలు వర్ణ వివక్షతను పాటించడం సింగపూర్ చర్చలలో ప్రాధాన్యం వహించడం సహజం.

పాకిస్తాన్ పాలకులు ఈ సమస్యల తీవ్రతను ఎన్నడూ గ్రహించ లేదు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం పాటిస్తున్న జాతి విద్వేష విధానాన్ని ఖండించి, ఆ దేశంతో వ్యాపారం చేయరాదని వాణిజ్య ఆంక్షలను విధిస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానించితే పాకిస్తాన్ ఆ తీర్మానాన్ని పాటించనే లేదు. దక్షిణాఫ్రికాతో వ్యాపారం చేస్తూనే వచ్చింది. కమ్యూనిస్టు చైనాకూడా దక్షిణాఫ్రికాతో వ్యాపారం సాగించింది. ఈ దేశాల ప్రకటనలకూ, ప్రవర్తనకూ ఎక్కడా సంబంధం వుండదు. పాకిస్తాన్‌కు కాశ్మీర్ వ్యవహారాన్ని మించిన ప్రధాన సమస్యలేదు. ప్రతి అంతర్జాతీయ సమావేశంలోనూ కాశ్మీర్‌ను చర్చకు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలు ఫలించక పోవడంతో సమావేశమే నిరుపయోగ మైనదని విమర్శించడం పాకిస్తాన్ ప్రతినిధులకు పరిపాటి అయింది. సింగపూర్ సమావేశంలోనూ కాశ్మీరు వ్యవహారాన్ని చర్చించాలని పాకిస్తాన్ ప్రతినిధి వాదించారు. కాశ్మీరు వ్యవహారంతో సమావేశానికి సంబంధంలేదని అధికసంఖ్యాకులు అభిప్రాయ పడ్డంతో ఆ వ్యవహారం చర్చకు రాలేదు. పాకిస్తాన్ ప్రతినిధికి సింగపూర్ సమావేశం తృప్తికరంగా లేక పోవడంలో ఆశ్చర్యం లేదు.

సింగపూర్ సమావేశంలో దక్షిణాఫ్రికాకు బ్రిటిష్ ఆయుధాల సప్లయి, హిందూ మహాసముద్రాన్ని శాంతిమండలంగా వుంచడంపై దీర్ఘంగా చర్చలు జరిగినవి. దక్షిణాఫ్రికాకు ఆయుధాలు విక్రయించడంపై బ్రిటిష్ ప్రధానమంత్రి రాజీ ప్రతిపాదనకు అంగీకరించ లేదు. ఆయుధాల విక్రయం బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకోవలసిన విషయం అని వాదించారు. ఇంతకు పూర్వం లండన్‌లో జరిగిన కామన్వెల్తు ప్రధానమంత్రుల సమావేశంలో రొడీషియాపట్ల బ్రిటిష్ ప్రభుత్వ విధానంగురించి అప్పటి ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ వాదించినట్లే దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయం విషయంలో ఎడ్వర్డ్ హీత్ వాదించారు. ఈ వ్యవహారంపై కామన్వెల్తు విచ్ఛిన్నం కావడానికి ఎవరూ అంగీకరించ లేదు. అందువల్ల ఈ సమస్యను రాజీ మార్గంలో పరిశీలించేందుకు ఆఫ్రికా రాజ్యాలు అంగీకరించినవి. ఆఫ్రికా రాజ్యాలు సింగపూర్ సమావేశంలో నైతిక విజయాన్ని సాధించినవి. వర్ణ వివక్షతను పాటించే రాజ్యాలకు ఆ విధానాలను పటిష్ఠం చేసుకునేందుకు దోహదం చేసే సహాయాన్ని ఏ దేశమూ చేయదని సింగపూర్ ప్రకటన స్పష్టం చేస్తున్నది. అయితే ఏ సహాయం ఈ వర్ణ వివక్షా విధానాలు స్థిరపడేందుకు ఉపయోగపడతవో నిర్ణయించే స్వేచ్ఛ ఆయా దేశాలకు ఇవ్వడం జరిగింది. కెనడా ప్రతినిధి సూచించిన ఈ సవరణ బ్రిటిష్ ప్రధానమంత్రికి తృప్తికరంగా వుంది. అయితే దక్షిణాఫ్రికాకు సప్లయిచేసే ఆయుధాలు ఆ దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి విచక్షణా విధానాలు దృఢం కావటానికి తోడ్పడవని బ్రిటిష్ ప్రధానమంత్రి వాదించలేదు.

హిందూ మహాసముద్రం శాంతిమండలంగా వుండేందుకు ఆ ప్రాంతంలో సుస్థిరతకు భంగం వాటిల్లకుండా చూచేందుకు ప్రయత్నించడం అవసరమని కామన్వెల్తు రాజ్యాధినేతలు అంగీకరించారు. ఈ ప్రాంతంలో అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ నౌకా, సైనిక స్థావరాల ఏర్పాటును నివారించడానికి కామన్వెల్తు రాజ్యాలు ప్రయత్నించవలసి వుంటుంది. బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించినారు గనుక హిందూ మహాసముద్రంలో నౌకా స్థావరాలకై బ్రిటన్ ప్రయత్నించదని భావింపవచ్చును. మొత్తం మీద "సింగపూర్ ప్రకటన" ఆఫ్రికా—ఆసియారాజ్యాలకు నైతిక విజయమే.

ప్రధాని సభలో ప్రదర్శకుల అల్లరి

మణిరాం (గోరక్‌పూర్ జిల్లా) జనవరి 23: రాష్ట్ర అసెంబ్లీకి యిక్కడ నుంచి జనవరి 24 న జరిగే ఉప ఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి నిన్న యిక్కడకు వచ్చిన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ మద్దతుదారుల ప్రదర్శనలను ఎదుర్కొనవలసి వచ్చింది.

కాని, ప్రదర్శకులు ఎంత అలజడి చేసినా బహిరంగసభలో ప్రధానిని ప్రసంగించకుండా నిరోధించలేకపోయారు. ప్రదర్శకులు జనసంఘ్, ఎస్. ఎస్. పి., క్రాంతిదళ్ జండాలు పట్టుకుని ప్రధాని ప్రసంగిస్తున్నంతసేపూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ సింగ్‌కు పోటీగా అధికార కాంగ్రెసు తరపున శ్రీ రామకృష్ణ ద్వివేదీ పోటీ చేస్తున్నారు.

ప్రదర్శకుల అలజడిని ప్రధాని లెక్కచేయకుండా ప్రసంగించారు. సభకు హాజరైన జనం ప్రధాని ప్రసంగిస్తూండగా సుదీర్ఘ హర్షధ్వానాలు చేశారు.

ప్రధాని తమ ప్రసంగంలో జనసంఘ్, ఆర్. ఎస్. ఎస్., ఎస్. ఎస్. పి. లను విమర్శిస్తూ ఈ ప్రదర్శన లన్నీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతోనే జరుగుతున్నవని తలచుకుంటే అధికారులు ఈ అలజడిని నిరోధించేవారని అన్నారు.

బర్మా ఆంధ్రుల సహాయానికై అభ్యర్థన

విశాఖపట్నం, జనవరి 23: బర్మానుంచి 1957—58లో కాందిశీకులుగా వచ్చిన బర్మా భారతీయులకుకూడా 1963 నుండి కాందిశీకులుగా వస్తున్న బర్మా భారతీయులకు వలెనే సమానంగా సహాయం చేయాలని బర్మా భారతీయ సంఘం నిన్న ఇక్కడ సమావేశమై కోరింది.

1957—58లో బర్మాలో స్కానోడ్రింగ్ జాతీయంచేయబడిన సందర్భంలో కాందిశీకులుగా వచ్చిన బర్మా భారతీయుల కోరికలు అప్పుడు పరిశీలించనే లేదన్నారు.

అంతకుముందు వైద్యశాఖ అక్కౌంటెంట్ జనరల్ కార్యాలయం జాతీయం చేయబడినపుడు, అందరి భారతీయులకు భారత ప్రభుత్వం దామోదరలోయ, అదితర ప్రాజెక్టులలో పునరావాసం కల్పించిందన్నారు.

1957—58లో రేవుల జాతీయం వలన కాందిశీకులైనవారికి కూడా అదేవిధంగా తోడ్పడాలని, వారిలో అధిక సంఖ్యాకులు ఆంధ్రులని పేర్కొన్నారు. (పు.వి.)

వేములవాడలో శ్రీమతి వి. కనకదుర్గ నృత్యప్రదర్శన

వేములవాడ, జనవరి 23: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయములో శ్రీ రాజకరణ్ (ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు) ఆధ్వర్యమున జరిగిన శ్రీ త్యాగరాజ వర్ధంతి ఉత్సవములలో జనవరి 20వ తేదీ రాత్రి భరతనాట్య కళాభూషణ శ్రీమతి వి. కనకదుర్గ నృత్య ప్రదర్శన జరిగింది. మొదటి అంశమైన అలరిపుతోనే ఆమె నాట్య వైదుష్యం భాసించింది. "ఓడి చాలయ్య" "ముద్దుగారే యశోద" అనే పురందరదాస, అన్నమాచార్య కీర్తనలను సౌకుమార్యంగా నృత్యం చేశాక, నృత్య ప్రదర్శనానికి క్లిష్టమైన శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తన "ఎందరో మహానుభావులు అందరికి వందనములు" అపూర్వమైన నృత్యాభినయంతో ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకత వివిధ చిట్ట స్వరాలతో చురుకైన గతులు, చరణాలకు తీరయిన అభినయము చేసేటప్పుడు విళంబి మధ్య లయలతో పదవిన్యాసం జోడించటం, ఒక చరణానికి చతురశ్ర త్రిశ్ర మిశ్ర ఖండ సంకీర్ణ గతులతో పదలయ విన్యాసము గమనార్హమైన సులక్షణాలు. ఈ క్లిష్టమైన ప్రక్రియను నిర్దుష్టంగా జయప్రదంగా ప్రదర్శింప గలిగిన శ్రీమతి కనకదుర్గ యెంతయు అభినందనీయురాలు. "భామా కలాపము" "తిల్లానా" "క్షేత్రయ పదాలు" యింకా యితర అంశాలు, తన యిద్దరు శిష్యురాండ్రతో కలిసి 15 అంశాలుగ ప్రదర్శించారు. చివరి అంశముగా తనకు వివిధ నృత్యాలలో నున్న ప్రజ్ఞ కనపరుస్తూ వివిధ రాష్ట్ర జానపద నృత్యాలతో ముగించారు. ఈ మధ్య అరుదుగా కనిపిస్తున్నా కనకదుర్గ నాట్యాభినివేశం సానపట్టిన వజ్రంలా తయారు కావడం ప్రమోదకరమైన విషయం. రెండు వారాల క్రితం ఈమె ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యాన భోపాలు నందు నృత్య ప్రదర్శన యిచ్చి రసజ్ఞులైన ప్రేక్షకులను ముగ్ధులను గావించారు.

విజయవాడలో అథ్లెటిక్స్ క్లబ్

విజయవాడ, జనవరి 23: విజయవాడలో అథ్లెటిక్స్ క్లబ్ శ్రీ జంధ్యాల శంకర్‌చే ప్రారంభించబడినది. ఈ క్రింది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.

అధ్యక్షులు: శ్రీ డా: జంధ్యాల శంకర్, ఉపాధ్యక్షులు: శ్రీయుతులు పి. స్వామిదాస్, యం. బాలస్వామి, కార్యదర్శి: వి. ఫ్రాన్సిస్‌జేవ్యర్, ఉపకార్యదర్శులు: కె. నాగేంద్రరావు, శ్రీమతి ఓ. జయమ్మ, కోశాధికారి: శ్రీ ఎం. సుబ్బారావు.

"యూనివర్శిటీలలో దౌర్జన్యరహితమైన స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం"

ఉస్మానియా స్నాతకోపన్యాసంలో డాక్టర్ కొఠారీ ఉద్బోధ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 23: విశ్వవిద్యాలయాలు, కళాశాలలు వంటి విజ్ఞాన బోధన సంస్థలలో విభేదాలలో కూడా క్రమశిక్షణ పాటించటం అవసరమని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ డి. ఎస్. కొఠారి నేడు ఉస్మానియా యూనివర్శిటీలో స్నాతకోపన్యాసం ఇస్తూ ఉద్బోధించారు.

నేడు జరిగిన ఉస్మానియా యూనివర్శిటీ 49 వ స్నాతకోత్సవానికి చాన్సలర్ శ్రీ ఖండూభాయి దేశాయి అధ్యక్షత వహించారు.

డాక్టర్ కొఠారీ స్నాతకోపన్యాసం ఇస్తూ సహేతుకమైన చర్చలకు, పరస్పర అవగాహనకు యథార్థ పరిస్థితులను నిష్పాక్షికంగా పరిశీలించటానికి, ముందుగా దౌర్జన్యాలు, బెదిరింపులు, ఒత్తిడిలేని వాతావరణం నెలకొని ఉండటం అత్యవసరమని అన్నారు.

"పటిష్టమైన, ప్రగతిశీలమైన యూనివర్శిటీలు లేకపోతే దేశం పటిష్టంగాను, ప్రగతిశీలంగాను ఉండజాలదు. పరిశోధనలకు, భావ ప్రకటనకు పూర్తి స్వాతంత్ర్యం లేనిదే యూనివర్శిటీలు పటిష్టంగా ఉండజాలవు" అని డాక్టర్ కొఠారి స్పష్టం చేశారు.

ఈ ఆధునిక అణుశక్తి యుగంలో అతి చిన్న విభేదాలైనా, అంతర్జాతీయ వివాదాలైనా, పరిష్కరించుకొనటానికి, పరస్పర సదవగాహన, సానుభూతి, సహకారం తప్ప వేరు మార్గాలు లేవని డాక్టర్ కొఠారీ ఉద్బోధించారు.

"నేటి ప్రపంచంలో విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు అతి ప్రముఖ పాత్రను నిర్వహిస్తున్నాయి. మానవుని జీవితంలో వీటి ప్రభావం లేని అంశమే లేదు. ఒక శతాబ్దం క్రిందటి ప్రపంచానికి, నేటి ప్రపంచానికి ఇదే ముఖ్యమైన భేదం" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంలో యూనివర్శిటీలకు నూతన ప్రాముఖ్యం ఏర్పడుతున్నదనీ, వ్యవసాయ భూములకు నీటిని అందజేసే "పంపు"ల వలె యూనివర్శిటీలు, అభివృద్ధి చెందిన దేశాలనుండి విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాలను గ్రహించి, స్వదేశంలో వ్యాపింపజేస్తున్నాయనీ డాక్టర్ కొఠారీ అన్నారు. యూనివర్శిటీలు తమ దేశాలకు తోడ్పడాలంటే ప్రజల ఆశయాలకు అనుగుణంగాను, ప్రభుత్వానికి సన్నిహితంగాను కృషి చేయవలసి ఉన్నదని ఆయన అన్నారు.

దేశంలో యూనివర్శిటీల అభివృద్ధికి అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలని, ఈ కృషిని ప్రాథమిక జాతీయ లక్ష్యంగా పరిగణించాలని డాక్టర్ కొఠారీ చెప్పారు.

ముందుగా విజ్ఞాన శాస్త్రంలో పట్టభద్రులైన వారికే ఇంజనీరింగ్ కాలేజీలలోను, మెడికల్ కాలేజీలలోను ప్రవేశం ఇవ్వాలని, ఈ విధంగా చేస్తే ఈ కళాశాలలపై భారం, వ్యయం కూడా తగ్గుతాయని డాక్టర్ కొఠారి సూచించారు.

మానవాళి మనుగడకు విజ్ఞానాభివృద్ధి మాత్రమే శరణ్యమని డాక్టర్ కొఠారీ అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు, వెనుకబడిన దేశాలకు మధ్య గల ఆర్థిక వ్యత్యాసం ఉభయ దేశాల ప్రయోజనాలకు భంగకరమని ఆయన హెచ్చరించారు.

మనం విజ్ఞానం సంపాదించినంతమాత్రాన చాలదని కొన్ని ఆదర్శాల పట్ల విశ్వాసంకూడా అవసరమని ఆయన అన్నారు.

భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించిన అనంతరం విద్యారంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని డాక్టర్ కొఠారీ అన్నారు. విద్యా, పరిశోధన రంగాలలో ఉస్మానియా యూనివర్శిటీ గణనీయమైన కృషి చేసిందని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో ఈ యూనివర్శిటీ ఇంకా అభివృద్ధి చెందగలదని దేశాభివృద్ధి, జాతీయ సమైక్యత కొరకు జరుగుతున్న కృషికి తోడ్పడగలదని డాక్టర్ కొఠారీ ఆశాభావం వెల్లడించారు.

డి. ఎస్. రెడ్డికి డాక్టరేట్

ఉస్మానియా యూనివర్శిటీకి దాదాపు పది సంవత్సరాలు వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన డాక్టర్ డి. ఎస్. రెడ్డికి ఛాన్సలర్ శ్రీ ఖండూభాయి దేశాయి నేటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ — డాక్టర్ ఆఫ్ లాస్ — బిరుదు ప్రదానం చేశారు.

ఈ సంవత్సరం ఉస్మానియా యూనివర్శిటీ నుండి మొత్తం 12,499 మంది డిగ్రీలు స్వీకరించగా, 9,324 మంది స్నాతకోత్సవానికి హాజరైనారు.

డిగ్రీల పునః పరిశీలన.....

హైదరాబాద్, జనవరి 23: నేటి ఆధునిక యుగంలో యూనివర్శిటీలు విద్యార్థులకు ప్రదానంచేస్తున్న డిగ్రీలను ప్రతి ఐదు, లేక పది సంవత్సరాలకు ఒకసారి పునఃపరిశీలించవలసిన అవసరం ఏర్పడుతున్నదని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ డి. ఎస్. కొఠారీ నేడు ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోపన్యాసం ఇస్తూ చెప్పారు.

ఆధునిక ప్రపంచంలో విజ్ఞానం అతి త్వరితగతిని అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రాలలో ఈ అభివృద్ధి మరింత చురుకుగా జరుగుతున్నదని, నిన్న కనుగొన్న నూతన విషయాలు నేడు పాతబడి పోతున్నవని డాక్టర్ కొఠారి అన్నారు.

"ఒక నూతన సిద్ధాంతం ప్రతిపాదిస్తూ ఒకరు పరిశోధనగ్రంథం వ్రాస్తే, అది ప్రచురించే నాటికే ఆ సిద్ధాంతానికి కాలదోషం పట్టుతున్నది. పరిశోధనకు నూతన యంత్రాలను కనిపెడితే, ఆ యంత్రాలను తయారుచేసేనాటికే అంతకంటె మేలైన యంత్రాలు కనిపెట్టడం జరుగుతున్నది" అని ఆయన అన్నారు.

ప్రపంచంలో విజ్ఞానం పది సంవత్సరాలలో రెట్టింపుఅవుతున్నదని, ఈ ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రంలో పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఇంతకు ముందు కొన్ని శతాబ్దాలలో జరిగిన అభివృద్ధికి సమానం అవుతున్నదని డాక్టర్ కొఠారీ చెప్పారు. అంటే విజ్ఞానశాస్త్రములో సంవత్సరానికి ఏడు శాతం అభివృద్ధి జరుగుతున్నది.

బొబ్బిలి నుంచి జంపన బుచ్చి వెంకటపతిరాజు పోటీ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విశాఖపట్నం, జనవరి 23: గజపతినగరం తాలూకాలోని బొండపల్లి గ్రామానికి చెందిన శ్రీ జంపన బుచ్చి వెంకటపతిరాజు తాను బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ నియోజకవర్గం నుంచే క్రొత్త కాంగ్రెస్ తరఫున శ్రీ కర్రి నారాయణరావు పోటీచేస్తున్నారు.

ఢిల్లీలో వివిధ రాష్ట్రాల జానపద నృత్యాలు

న్యూఢిల్లీ, జనవరి 23: రిపబ్లిక్‌దినం నాడు సాంస్కృతికోత్సవాలలో పాల్గొంటానికై వివిధ రాష్ట్రాల నుండి రాజధానీ నగరానికి వచ్చిన దాదాపు వేయి మంది స్త్రీ పురుషులు నేడు నేషనల్ స్టేడియంలో ప్రత్యేకంగా పత్రికా ప్రతినిధుల ముందు తమ జానపద నృత్యాలను ప్రదర్శించారు.

నేతాజీ 74 వ జన్మదినోత్సవం

బెంగాల్ అంతటా ఆనందోత్సాహాలు

కలకత్తా, జనవరి 23: నేతాజీ సుభాస్ చంద్రబోస్ 74 వ జన్మదినోత్సవాన్ని కలకత్తా నగరంలో నేడు ఘనంగా జరిపారు. నేటి మధ్యాహ్నం సరిగా గం. 12–15 లకు నగరంలో సైరన్లు మ్రోగాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో బాణసంచా కాల్చారు. నగరంలోను, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలోనూ నేడు పెక్కు పూరేగింపులు, బహిరంగ సభలు, సాంస్కృతికోత్సవాలు జరిగాయి. నగరంలో వున్న నేతాజీ విగ్రహాలకు గవర్నరు శ్రీ ధావన్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాజకీయ నాయకులు, మేయర్ శ్రీ ప్రశాంత సార్ పుష్పమాలలు వేశారు.

దక్షిణ కలకత్తాలో వున్న నేతాజీ పూర్వీకుల గృహాన్ని వందలాది ప్రజలు సందర్శించారు. నేతాజీ ఈ గృహం నుంచే 1944 లో వారు దేశంలో వెళ్ళిపోయారు.

ఆంధ్రలో కాఫీపంట నాణ్యానికి బోర్డు అధ్యక్షుని సంతృప్తి

దేశంలో గరిష్ఠస్థాయి ఉత్పత్తి మూలంగా ధరలు తగ్గుతున్నట్లు శ్రీ హెచ్. జి. వి. రెడ్డి వివరణ

విశాఖపట్నం, జనవరి 23: ఇండియాలో ఈ సంవత్సరం అత్యధిక గరిష్టస్థాయిని కాఫీపంట పండటంవలన ధరలు తగ్గుతాయని కాఫీబోర్డు అధ్యక్షుడు శ్రీ హెచ్. జి. వి. రెడ్డి నేడు ఇక్కడ అన్నారు.

ఈ సంవత్సరం 80,000 టన్నులు పంట లభించగా, గత సంవత్సరం 63,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయిందనీ, అంతకు ముందు 1967 సంవత్సరంలో లభించిన గరిష్ట పంట 78,000 టన్నులనీ ఆయన ఇక్కడ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

కొత్తపంట మార్కెట్‌లోకి రావడంతో ధరలు 15 నుంచి 25 శాతం వరకు తగ్గుతున్నవనీ, అవి ఇంకా 1970 ప్రారంభంలో వున్న ధరల స్థాయికి తగ్గగలవనీ కాగా అప్పుడు మామూలు స్థితి ఏర్పడగలదనీ శ్రీ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం దేశంలో 3.5 లక్షల ఎకరాలలో కాఫీపంట సేద్యం చేయబడుతున్నదనీ, ఇందులో 60 శాతం మైసూరులోను, కేరళ, తమిళనాడులలో ఒక్కొక్క రాష్ట్రంలో 20 శాతంవంతున కాఫీతోటలు పెంచబడుతున్నవనీ, ఆంధ్రప్రదేశ్‌లో 1200ఎకరాలలో ప్రస్తుతం కాఫీ తోటలు గలవనీ, ఆంధ్రప్రదేశ్ త్వరలో భారత కాఫీ తోటల పటంలో సముచితస్థాన మలంకరించగలదనీ, పాడేరు, చింతపల్లి ఏజన్సీ ప్రాంతాలు కాఫీ పంటకు అనుకూలమైనవిగా వున్నవనీ శ్రీ రెడ్డి అన్నారు.

పాడేరు సమితిలోని మినుములూరులో రాష్ట్ర ప్రభుత్వం యిచ్చిన25 ఎకరాల ప్రాంతంలోనూ, 200 ఎకరాల అటవీ భూమిలోనూ కాఫీబోర్డు కాఫీ ఉత్పత్తి ప్రదర్శక క్షేత్రాన్ని యిప్పుడు ఏర్పాటు చేసిందని శ్రీ రెడ్డి అన్నారు. అక్కడ అవసరమైన సిబ్బందితో శ్రీ కె. ఆర్. విశ్వనాథ్ అను సాంకేతిక అధికారి లైజాన్ ఆఫీసరుగా నియమించబడ్డారని, కాఫీ సేద్యం విషయంలో ఆయన సాంకేతిక సలహా లభించగలదని ఆయనఅన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దశలవారీగా రెండు వందల ఎకరాలకు ఈ కాఫీ తోటలు పెంచబడగలవని అన్నారు. రాష్ట్రంలో కాఫీ తోటలు పెంచే వారికి సాధ్యమైనంత సహాయం, సలహాలు అందజేయబడుతుందని ఆయన అన్నారు. కాఫీబోర్డు అధ్యక్షుడు, రాష్ట్ర అటవీశాఖమంత్రి శ్రీ సాగి సూర్యనారాయణరాజు, చీఫ్ కన్సర్వేటర్ శ్రీ పి. ఎస్. రావు, మరో ముగ్గురు బోర్డు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బెంగుళూరు, చింతపల్లి, ఏజన్సీప్రాంతంలో సేద్యం జరిపిన కాఫీ తోటలను గత రెండు రోజులుగా పరిశీలించారు. వారు నర్సీపట్నం కూడా సందర్శించారు. బోర్డు సభ్యులు కాఫీ తోటలు విస్తరింప బడడానికి విశేష అవకాశాలు గలవని, మినుములూరు, చింతపల్లి, వంగసార మున్నగు ప్రాంతాలలోని కాఫీతోటల పంట అతి సంతృప్తికరంగా ఉన్నదని, ఈ సత్ఫలితాలు సాధించినందుకు బోర్డు సభ్యులు రాష్ట్ర అటవీశాఖ మంత్రిని, తదితర ఉద్యోగులను అభినందించారు. శ్రీ హెచ్. జి. వి. రెడ్డి అధ్యక్షతన ఇక్కడ జరిగిన పరిశోధనా సంఘ సమావేశంలో మినుములూరులో కాఫీ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయ డానికి, పంట క్షేత్రానికి అనుబంధంగా మరో 25 ఎకరాలు సేకరించడానికి, పరిశోధనా ఉప కేంద్రం ప్రారంభించడానికి నిర్ణయించారు. ఈ సమావేశం బెకహూనూర్లో రు. 2.5 లక్షల వ్యయంతో పరిశోధనా కేంద్రానికి సామగ్రిని సమకూర్చడానికి నిర్ణయించింది.

కాఫీ గింజల సేకరణ డిపోను ఫిబ్రవరి 15 వ తేదీనుండి గిరిజనులకు అందుబాటులో వుండేందుకుగాను విశాఖపట్నం నుండి నర్సీపట్నానికి తరలించడానికి నిర్ణయించింది.

మినుములూరులో నూతనంగానియమించిన లైజాన్ ఆఫీసర్ కాఫీ సేద్యాన్ని పెంపొందించడానికి గిరిజనులకు తోడ్పడతారని, ఈ సంవత్సరం కాఫీబోర్డు సన్నకారు రైతులకురు.18 కోట్లు ఋణాలు యిస్తుందని, ఇంకా బోర్డు అభివృద్ధి ఋణాలు, ఎరువులు, సామగ్రి తదితరములకు ఎకరానికి రు. 3 వేలు చొప్పున ఋణాలు యిస్తుందని శ్రీ రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కాఫీ తోటలను ప్రోత్సహించేందుకుగాను వచ్చే నెలలో తోటల కార్పొరేషన్ నెలకొల్పనున్న దన్నారు. ప్రస్తుత 1,200 ఎకరాలకు మరొక 5 వేల ఎకరాలను చేర్చడానికి, అతర్వాత మరో 6 వేల ఎకరాలు చేర్చడానికి, తుదకు 12 వేల ఎకరాలమేరలో కాఫీ తోటలు పెంచడానికి పథకం గలదని అన్నారు.

కొంత భాగంలో ప్రయివేటు వ్యక్తులకు కూడా కాఫీ తోటలు పెంచేందుకు అవకాశం కల్పించబడగలదని ఆయన అన్నారు. ప్రభుత్వ తోటలకు, ప్రయివేటు తోటలకు బోర్డు సమానంగా సహాయపడగలదని ఆయన అన్నారు. మినుములూరు, చింతపల్లిఏజన్సీ ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే కాఫీ గింజలు సాంప్రదాయకంగా మైసూరు కాఫీ తోటలలో ఉత్పత్తి అయ్యే మేలిమికాఫీ గింజలతో సమానమైనవని, అయితే ఇంకా ఉత్పత్తి పెంచవలసి ఉన్నదని అన్నారు.

జాతీయ సగటు ఉత్పత్తి అయిన అర టన్ను ఉత్పత్తి మాత్రమే ప్రస్తుతం ఇక్కడ సాధించబడుతున్నదని, మైసూరులోని కొన్ని ప్రాంతాలలో ఎకరానికి ఒక టన్ను గింజలు కూడా ఉత్పత్తి చేయబడుతున్నవని శ్రీ రెడ్డి అన్నారు.

కాఫీ బోర్డు పరిశోధనా ఉప కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే మార్చిలోగానీ, ఏప్రిల్‌లోగానీ ప్రారంభోత్సవం జరపగలరని ఆయన అన్నారు. (పు. వి.)

గుండె ఆగినా మనిషికి ప్రాణం పోసే సోవియెట్ శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, జనవరి 23 : గుండె పని చేయడం మానివేసి, రక్త ప్రసరణం నిలిచి పోయిన తరువాత కూడా మనిషిని తిరిగి బ్రతికించడం సాధ్యమే. ఆధునిక వైద్య శాస్త్రానికి ఇది క్రొత్త విషయ మేమీ కాదు. అయితే, అసలు సమస్య వేరే ఉంది. వైద్యశాస్త్ర రీత్యా గుండె ఆగిన వెంటనే మనిషి మరణించినట్లు కాదు. గుండె ఆగిన తరువాత రక్త ప్రసరణం నిలిచి పోవడానికి నాలుగు నుంచి ఆరు నిముషాల వరకు పడుతుంది. ఈవ్యవధిలోనే వైద్యులు మనిషిని తిరిగి బ్రతికించ వచ్చు. ఇంత తక్కువ సమయంలో మనిషిలో చైతన్యం కలిగించడమే ఇన్నాళ్ళుగా వైద్య శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య.

ప్రొఫెసర్ వ్లడిమిర్ నెగొవ్‌స్కీ ఈ సమస్యపై సుమారు 30 సంవత్సరాలు నిర్విరామంగా పరిశోధనలు జరిపి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించారని టాస్ వార్తా సంస్థ ప్రకటించింది.

గుండె ఆగిన తరువాత శరీరాన్ని నీరు గడ్డ కట్టడానికి అవసరమైన 'జీరో' డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత (సబ్ జీరో టెంపరేచర్) లో అతి శీతలమైన వాతావరణంలో ఉంచి, ప్రొఫెసర్ నెగొవ్‌స్కీ, ఆయన పరిశోధకుల బృందం, కొన్ని అసాధారణమైన శస్త్ర చికిత్సలు చేసి, ఈ వ్యవధిని సుమారు రెండుగంటలవరకు పెంచగలిగారు. అతి శీతల వాతావరణంలో శరీరానికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండదు.

ఈ రెండు గంటల వ్యవధిలోను ప్రొఫెసర్ నెగొవ్‌స్కీ కృత్రిమ హృదయం, ఊపిరి తిత్తులు, కృత్రిమ మూత్రపిండాలు, ఇంకా మరికొన్ని శాస్త్ర పరికరాలు ఉపయోగించి గుండె తిరిగి పనిచేసేలా చేయ గలిగారు.

అయితే, గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించిన తరువాతనే వైద్యులకు అసలు సమస్య ఎదురవుతుంది.

గుండెకు చైతన్యం కలిగించడంకంటే, తరువాత మనిషిని తిరిగి మామూలు మనిషిని చేయడమే కష్టమని ప్రొఫెసర్ నెగొవ్‌స్కీ అంటారు. గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించినా, ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బ్రతక్కపోవచ్చు. ఈ కొద్ది రోజుల్లోను గుండె ఆగిన తరువాత శరీరంలో వచ్చిన మార్పులవల్ల ఉత్పన్నమైన రుగ్మతను నయం చేయాలి. దీనికి క్రొత్త రక్తం ఎక్కించడమో, లేక ఆధునాతనమైన 'క్రాస్ సర్క్యులేషన్' పద్ధతిలో రక్తాన్ని శుద్ధి చేయడమో చేయాలి.

తిరిగి ఈ వ్యవధిని పెంచడానికి కూడా ప్రొఫెసర్ నెగొవ్‌స్కీ మరొక క్రొత్త పద్ధతి కనిపెట్టారు.

వైద్యశాస్త్ర పరిభాషలో ఈ పద్ధతిని "పెర్ఫ్యూషన్" అంటారు. 'పెర్ఫ్యూషన్' అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా గుండెను తిరిగి పని చేయించడానికి ముందు కాలేయాన్ని, (లివర్) శుద్ధి చేయడం. మానవ శరీరంలో 'లివర్' ఒక రసాయనిక ప్రయోగశాల వంటిదనే విషయం తెలిసినదే! గుండెను తిరిగి పనిచేయించడానికి జరిగే కృషిలో ఉత్పన్నమయ్యే విషపదార్థాలు లివర్ ఈ 'పెర్ఫ్యూషన్' పద్ధతివల్ల నాశనం చేస్తుంది.

ప్రొఫెసర్ నెగొవ్‌స్కీ సాధించిన విజయాలను సోవియట్ యూనియన్ లోను, ఇతర దేశాలలోను ఉన్న వైద్య శాస్త్ర వేత్తలకు తెలియ జేస్తున్నారు. మాస్కో లోని 'బాట్కిన్' లాబొరేటరీలో కొంతమంది సోవియట్ వైద్య బృందాలకు ఈ పద్ధతిలో శిక్షణ కూడా ఇస్తున్నారని టాస్ వివరించింది.

లేఖలు

వి. ర. సం. వీరుల వింత సరసం

ఆర్యా,

ప్రజలయెడ, సర్వ ప్రజాస్వామిక వ్యవస్థయెడ, విధానాలయెడ 'విరసం' పెంచుకున్న 'వి. ర. సం.' వారు రానున్న మధ్యంతర ఎన్నికలను బహిష్కరించ వలసినదిగా 'పిలుపు' నీయడంలో ఆశ్చర్యం లేదు. అలా కాక, వారు మరొక తీరుగా తీర్మానించియుంటే అది తప్పక ఆశ్చర్యకరమై ఉండేది. కాని, వీరు (వి. ర. సం.) చేస్తున్న కొన్నిరకాల వాదనలలో మాత్రం ప్రతి సామాన్యుడికీ చాలా విడ్డూరం కనిపిస్తుంది. అట్టివానిలో ముఖ్యమైనది : 'ప్రస్తుత నాగరిక సమాజంలో మరణ శిక్షలు విధించడం అవివేకం' అన్న వీరి 'తీర్పు' ! అవును. మరణ శిక్షలను ప్రభుత్వాలు విధించడం అవివేకం. అనాగరికం. అదే ప్రజానాయకుల పేరున, విప్లవకారుల పేరున, యీ వి. ర. సం. వంటివారికి 'స్ఫూర్తి'నిస్తూ, చండప్రచండంగా దారుణ మారణ కాండలను జరిపిస్తున్న ఆ 'నక్సలైట్ నాయకులు' నిర్వహించే 'మరణశిక్షలు నాగరికాలు ! ప్రజల కో ధర్మం, ప్రభుత కో ధర్మం కూడదన్న వీరిలాంటి అసలు సిసలు ప్రజావాదులు మరి ఈ తీరున ఒక వర్గీకరణాన్ని చేస్తూనే మళ్లీ ఈ సమాజాన్ని వర్గతత్వ భూయిష్ఠమనీ, వర్గరహిత సమాజం తమ స్వప్నమనీ ఘోషించడంలో పస కనిపించదు.

కాగా, అసలు వీరికి 'ప్రస్తుత నాగరిక సమాజం'ను ఆక్షేపించ, అభిశంసించగల కనీసపు నైతిక అర్హత ఎక్కడినుంచి వచ్చింది ? బాహాటంగా, నిర్దయగా, అమాయక జన సమూహాలను ఉరితీసి, ఉట్లలకు వ్రేలాడ గట్టే వీరు 'నాగరిక సమాజం' నుంచి చెడ్డలను గూర్చి వివేచన చెయ్యడం హాస్యాస్పదం. వీరు కోరేది ఒకనాటి మనిషిని మనిషి పీక్కు తిన్న, అక్షరాలా పీక్కుతిన్న — పైశాచిక వ్యవస్థ అని స్పష్టంగా వారి చర్యల వలననే కనిపిస్తుంది. అది తెలిసినవారి ఎవరికీ యీ కుహనా ప్రజావాదంలో నిజాయితీ, నీతి కనిపించవు. తమ అభిమాన నాయకులకు మరణ శిక్షలు విధిస్తే వీరికి గుర్తుకు వచ్చిన యీ 'నాగరిక' శబ్దం అదే నాయకులు అమానుషంగా, వందలు, వేలు, జనాని, అమాయిక జనతను 'బలి' గొంటున్నప్పుడు ఆ జనత క్షణ క్షణ నరకయాతనల మధ్య 'హా' 'హా' కారాలు చేస్తున్నప్పుడు ఎందుకు చెవికి సోకలేదు? ఇది ఈ 'అభినవ నాగరిక వాదులు' సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్న.

'కలవాళ్ళు... పత్రికలవాళ్లు' అని చమత్కార పూర్వకంగా 'విరసం' నాయకులలో ఛలోక్తులు విసిరే వెసులు బాటునే ప్రస్తుత సామాన్యమానవుడికి లభింపచేసే వ్యవస్థయేనా—వారు ఆశిస్తున్నది? ఈ కల, పత్రికలవాళ్ల నోళ్లు అసలు ఈనాటిలాగా ఆనాడు, ఈ అభినవ విప్లవకారులు ఆశించే రోజే అవతరించిననాడు మెదిలే అవకాశం వుందా?

'ఎన్నికలలో వోటుచేసే సమయాన్ని ఒక కథో గేయమో రచించడానికి సద్వినియోగ పరచ వలసిందిగా ఈ వి.ర.సం. నాయకులు సలహా యిచ్చారు. సంతోషమే గాని, తామిచ్చిన యీ విప్లవ సందేశంకూడా తమ అధునాతన విప్లవ భావప్రమాణాలతో సరితూగేదిగాలేదేమో! అని అనుమానం. ఆ సమయాన్ని బ్యాలెట్‌కు బదులు బులెట్‌ను వినియోగించటానికో, వినిర్మించటానికో వెచ్చించమని చెప్పటం అక్షరాలా విప్లవ భావానుకూలంగా విశిష్ట భావాత్మకంగా వుంటుందేమో. ఎందుకంటే మళ్లీ కథ, గేయంలాంటి వన్నీ (తీరిక) కలవాళ్ల ఉబుసుపోక కని! దా! అంతటి తీరిక ఏదీ? (బుర్ర) కలవాళ్లంతా మరి దానిని పగలగొట్టు కుంటున్నది అవి (బుర్రలు) ఎలా పగలకొట్టాలనే దానికోసం గాదా? అదేకదా విప్లవరసం! కాని ఒక్క మాట— వోటు చేసే సమయం సైతం దుర్వినియోగం కావాలని ఆశించే, ఆకాంక్షించే వీరు తమ కాలాన్ని అంతే విలువగా ఏమాత్రం వెళ్లబుచ్చుతున్నారు?

ప్రజల వర్గ చైతన్యాన్ని ఎన్నికలకు తాకట్టు పెట్టడం రాజకీయ నాయకులు చేస్తున్న అన్యాయం' అయితే, అదే ప్రజల చైతన్యాన్ని, తీరని ఆవేదనా, ఆందోళనా మనస్తత్వాలను తమ కుహనా విప్లవ భావానికి తాకట్టు పెడదామని చూడటం'— ఈ లాంటి విధ్వంసక భావప్రచారకులకు 'న్యాయమా!' అనలది వ్యాయమో, న్యాయమో నిర్ణయం చేయటానికి వీరికే వెల్వడైన ప్రజాకోర్టు' న్యాయ శాస్త్రంకావాలిగా? అదిలేదుగా మనకు! తమపట్ల జరిగే అన్ని ప్రతిచర్యలకూ వీరికి 'అన్యాయం అక్రమం', అనే పదాలకు యీ సమాజంలో యింతవరకూ మన్నించిన ప్రమాణాలే పనికివస్తాయి. ప్రజలపట్ల, సమాజంపట్ల వీరు చేసే ఘాతుకాలను నిర్ణయించేందుకు మాత్రం అదే న్యాయశాస్త్రం, వ్యవస్థ మళ్లీ వీరికి పనికిరావు' చాలా విచిత్ర వాదం!

'రమణ'
విజయవాడ.

పెద్దదేవస్థానాలలో క్రొత్త ట్రస్టుబోర్డు నియామకం ఏర్పాటు

ఆర్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ, వేములవాడ, యాదగిరిగుట్ట, శ్రీశైలం, అన్నవరం, కనకదుర్గ ఆలయాలలో క్రొత్తసంవత్సరమునకు ట్రస్టీలను ఏర్పరచుచున్నారని ఈనెల 15వ తేదీలోగా అభ్యర్థి పత్రాలు పంపవలెనని ప్రకటింపబడినది. ఈ సందర్భమున ఈక్రింది సూచన చేయుకోర్చున్నాను.

విశ్వ హిందూపరిషత్ ఆంధ్రప్రదేశ్ యువనేతాక యావద్భారత దేశమున పనిచేయుచున్న సాంఘిక ధార్మికసంస్థ. ఆంధ్రలో దీనికిప్పుడు అన్ని జిల్లాలలోను యితరచోట్లను అనేక శాఖలు కలవు. హిందువులలోని అన్ని వర్గములకు ముఖ్యంగా ఉపేక్షిత జనవర్గము అగు హరిజన గిరిజన వాడల్లో శ్రామికవాడల ప్రజలకు ధార్మికసేవలు అందీయవలెనని ఆలయముల నిధులుసైతం అట్లు వినియోగం కావలెనని కోరుచున్న సంస్థ యిది. ప్రాంత స్థాయినేకాక ప్రతి నగరస్థాయిలోను అమలు జరపవలెనని యీసంస్థ కోరుచున్నది. ఇట్టి సంస్థ ప్రతినిధులు అన్ని ట్రస్టుబోర్డులలోను ఉన్నఎడల దేవాదాయశాఖ నిర్వహణకు అది పుష్టినివ్వడమేగాక సమాజసేవక ధార్మికముగా ఎంతో మేలుకలుగును. దేవాదాయమంత్రిగారు లోగడ పరిషత్‌లో ఇట్టి సహకార కృషి అవశ్యకతను గురించి హైదరాబాద్ మున్నగు ప్రదేశ ములందు ప్రకటనలు చేసినట్లు పత్రికలలో వచ్చినది. ఇట్టిస్థితిలో దేవాదాయశాఖవారు ఇకముందు నెలకొల్పు సమస్తమైన ట్రస్టులలోను అన్నిస్థాయిలలోను పరిషత్ ప్రతినిధులను వేసకొనుట వాంఛనీయమని భావించుచున్నాను. పరిషద్ నిర్వాహణకూడా వెంటనే ఈవిషయమై ప్రభుత్వంతో సంప్రదించి తగు నిర్ణయములు జరుగునట్లు ప్రయత్నించి దేవాదాయ విధులు ప్రాంతమందున్న వర్గములకు అన్నిప్రదేశములకు సముచితంగా వినియోగమగునట్టు సమాజమునకు ఉత్తేజము ప్రయోజనము కలుగునట్లు కృషిచేయగలరని ఆశించుచున్నాను.

జి. శ్రీనివాస్,
బకింగ్‌హామ్‌పేట, విజయవాడ—2.

గుంటూరు-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ నడపాలి

ఆర్యా, ప్రస్తుతము గుంటూరునుండి హుబ్లీవైపుగల మీటర్‌గేజి రైల్వేలైనులో అనుదినమూ గుంటూరునుండి నడచుచున్న ఏడు రైళ్లలో మూడు నర్సారావుపేటకు, నంద్యాల, గుంతకల్, గడగ్, హుబ్లీలకు ఒక్కొక్కటి చొప్పున వెళ్లి వచ్చుచున్నవి. కాని ఆ ఏడురైళ్ళూ ప్యాసింజరు బండ్లుగానే నడుపబడుచున్నవి. కాని ఒక్క ఎక్స్‌ప్రెస్ రైలుకూడా నడుపబడుటలేదు. అదియునుగాక గుంటూరు నుండి 427 కిలోమీటర్ల దూరములోగల గొప్ప రైల్వే కేంద్రమునైన గుంతకల్‌కి గాని, 675 కిలోమీటర్ల దూరములోగల హుబ్లీకిగాని ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కటికూడా లేనందున దూరప్రయాణీకులు పెక్కు కష్టనష్టములు అనుభవించవలసి వచ్చుచున్నది.

అంతేగాక ఎక్స్‌ప్రెస్ రైలు నడిచినచో గుంటూరువైపునుండి గుంతకల్, అనంతపురం, కర్నూలు, బొంబాయి, బెంగుళూరు వైపులకు వెళ్లు దూరప్రయాణీకులకు మిక్కిలి సౌకర్యవంతముగా నుండును.

కావున ప్రయాణీకుల శ్రేయస్సు దృష్ట్యా అనుదినమూ గుంటూరు, హుబ్లీల నడుమ ఒక ఎక్స్‌ప్రెస్ రైలును కూడా నడుపవలసినదిగా దక్షిణ, మధ్య రైల్వేవారిని విజ్ఞప్తి గావించుచున్నాను.

టి. రామాచార్యులు,
జాయింట్ సెక్రటరీ,
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనసంఘ్

అనావృష్టివలన నక్కలగడ్డ ప్రాజెక్టు రైతులు పడుచున్న కడగండ్లు

ఆర్యా, నెల్లూరుజిల్లా ఉదయగిరి తాలూకా నక్కలగండి ప్రాజెక్టు ఆయకట్టు భూమి సుమారు 1,200ఎకరాల వరిపైరు దాదాపు 15 రోజులనుంచి ప్రాజెక్టులో నీరులేక ఎండిపోవుచున్నది. రైతాంగమంతయు నిరాశా నిస్పృహలతో జీవించుచున్నారు. ఈప్రాజెక్టు క్రిందివారు సన్నకారురైతులు. అట్టి రైతులు అష్టకష్టములకోర్చి అప్పులుచేసి వేసిన మునక్కై ఎదురుచూచు యీతరుణములో ప్రాజెక్టులో నీరులేక వరి ఎండిపోవుచుండుట చూచి బెంగటిల్లి పోవుచున్నారు. ఈ విషయమై గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తదితర మంత్రులకు, నెల్లూరు జిల్లాకలెక్టరువారికి, రివెన్యూ ఆఫీసరువారికి ఉదయగిరి తాలూకా ఎం. ఎల్. ఏ. గారికి అర్జీమూలంగా తెలియపేయడమైనది.

ప్రభుత్వమువారు మా బీదరైతాంగము మొర ఆలకించి, వెనువెంటనే మా భూములకు సమీపముననున్న ఉప్పువాగుకు పంపింగ్ స్కీము అమలుచేయవలసినదిగా ప్రభుత్వాధినేతలను కోరుచున్నాము.

మాకు సమీపమునయున్న మోపాడు రిజర్వాయర్ క్రిందనున్న మాగాణి భూమికూడా నీరులేక వరిపైరు ఎండిపో చున్నది. ప్రభుత్వ అధికారులు యీవిషయమును కూడా పరిశీలనచేయించవలసినదిగా కోరుచున్నాము.

కాకొల్లు శీతయ్య, ప్రెసిడెంట్,
రామాపురంపంచాయతీ రైతు సంఘము.

చిత్రజగత్తు

'ఎన్నికల హడావుడీ వచ్చిందిగా ! అంచేత అమ్మాయి పెళ్ళి వాయిదా వేశారు మా వారు ?'

ఎన్నికల్లో శాంతి భద్రతల రక్షణకు గట్టి ఏర్పాట్లు

నక్సలైట్లను కంట కనిపెట్టిచూడాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 23: నక్సలైట్లు, ఇతర అతివాద శక్తులవల్ల ప్రమాదం ఏర్పడగలదేమో జాగ్రత్తగా కనిపెడుతూ వారి కార్యకలాపాల అణచివేతకు తగుచర్యలు తీసుకొనవలసిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ గోవింద నారాయణ్ ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కోరారు.

ఎన్నికల సందర్భంగా శాంతి, భద్రతల ఏర్పాట్లుగురించి చర్చించడానికి, అతివాద, మతవిద్వేష సమస్యల గురించి ఒకరి అభిప్రాయాలొకరు తెలుసుకోడానికి జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి శ్రీ గోవింద నారాయణ్ అధ్యక్షత వహిస్తూ పై విధంగా కోరారు.

ఇంతవరకూ ఈ అతివాదుల కిరికిరి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయినా, జాగ్రత్తగా కనిపెట్టి వుండాలని, వీటి విస్తరణ ఆరంభంలోనే నివారించకపోతే, అవి ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చునని ఆయన ప్రధాన కార్యదర్శులను హెచ్చరించారు.

ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాంతి భద్రతా శక్తుల యంత్రాంగాన్ని పటిష్ఠం చేయాలని శ్రీ గోవింద నారాయణ్ సూచించారు.

ఈ సమావేశంలో ప్రతి రాష్ట్రంలోను, కేంద్రపాలిత ప్రాంతంలోను శాంతి భద్రతల సమస్య గురించి చర్చించగా, పశ్చిమ బెంగాల్ పరిస్థితిగురించి, ఎన్నికలలో హింసాత్మక చర్యల సమాచారం గురించి చర్చించారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. కె. గుప్తా, ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల పోలీసు దళాలు కావాలని కోరగా, అస్సాం, బీహార్, ఒరిస్సా, పంజాబ్, హర్యానా ప్రధాన కార్యదర్శులు తమ పోలీసు దళాలను పంపగలమని చెప్పినట్లు తెలుస్తున్నది.

సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ గోవిందనారాయణ్ కేంద్రం కూడా తన పోలీసు దళాలను సహాయంగా పంపగలదని హామీ ఇచ్చారు.

న్యూఢిల్లీ, జనవరి 23: 9 రాష్ట్రాలలో పార్టీ ప్రచారానికై పర్యటన జరిపిన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిన్న రాత్రి న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.

గ్రహబలం

25-1-1971 సోమవారం

పుష్య బహుళ త్రయోదశి ఉదయం 8—40, పూర్వాషాఢ రాత్రి 1—45, మాస శివరాత్రి, ఈ రోజ ఉదయం 8—40 గొప్ప వర్జ్యం గమనించి ప్రయాణములు, ఖాతన వృత్తి స్వీకారము, ఇండ్లు మారుట చేయవచ్చును.

మేషం: కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యత్యాసాలు కొన్ని వుంటాయి. కాని వృత్తిలో గుప్త మార్గాల ధనాదాయం సంభవం. భరణి వారికి జాగ్రత్త సూచన.

వృషభం: కళత్రవమూలక సమస్యలుంటాయి. అధికాహార విహారాల వల్ల అజీర్ణ సంబంధమయిన బాధలుండవచ్చు. స్త్రీలతో జాగ్రత్త మంచిది. వృత్తిలో స్వల్పాదాయం సంభవం.

మిథునం: ఋణాలు తీరుస్తారు. శత్రువులు పరాజయం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ హెచ్చు. అయినా ఆదాయం సంభవం.

కర్కాటకం: శుభపుణ్య కార్యాలోచనలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలలో పోటీ వున్నా లాభసాటిగా వుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పదిమందిలో వ్యాపిస్తాయి.

సింహం: వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత వున్నా ఆర్థిక ప్రోత్సాహం సంభవం. బంధు మిత్రులతో విందు వినోదాలతో కాలం గడుపుతారు. విద్యా వైజ్ఞానిక వ్యాసంగం సంభవం.

కన్య: కుటుంబ సమస్యలు బంధుమిత్రుల కారణం వున్నా ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు. ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా వైజ్ఞానిక కార్యకలాపాలు సాగుతాయి.

తుల: కుటుంబ సమస్య లెక్కువ. శత్రు రోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం వుంటుంది. మాటలలో జాగ్రత్త అవసరం. చిత్త వారికి జాగ్రత్త సూచన.

వృశ్చికం: కుటుంబ ఆర్థికసమస్యలుంటాయి. స్త్రీలతో వాద వివాదాలు రావచ్చు. వృత్తిలో కొంత ప్రోత్సాహం వుంటుంది.

ధనుస్సు: ఆడంబరాలకు, శుభపుణ్య కార్యాలకు వ్యయాధిక్యత ప్రయాణాల తొందరలు, ఋణాల తీర్పుట, శత్రుజయం సంభవం.

మకరం: అనుకూలమయిన రోజు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. ఆడంబర వ్యయం వున్నా, ప్రయాణ తొందరలున్నా వృత్తిలో ప్రోత్సాహం సంభవం.

కుంభం: అనుకూలమయిన రోజు. యత్న కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సంఘ గౌరవం, వృత్తి వ్యాపారాలలో లాభం, శుభ కార్యాచరణ.

మీనం: శుభ పుణ్య కార్యాలు గూర్చి ఆలోచనలు సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో అదృష్టం కలసి వస్తుంది. కుటుంబ సుఖశాంతులు, మృష్టాన్న భోజనం సంభవం.

లఘుపరిశ్రమల అభివృద్ధిపట్ల ప్రభుత్వ శ్రద్ధ

బ్రహ్మానందరెడ్డి ప్రసంగం

హైదరాబాద్, జనవరి 23: లఘు పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకవంటివేకాక, ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి తోడ్పడగలవని, అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం లఘుపరిశ్రమల అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ''గోల్డ్ మొహర్ వనస్పతి'' ఫ్యాక్టరీకి నిన్న ఉదయం ప్రారంభోత్సవం జరిపారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావు సభకు అధ్యక్షత వహించారు.

పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ప్రశాంత పరిస్థితులు నెలకొని వుండడం అత్యవసరమని ముఖ్యమంత్రి అన్నారు. కొత్త పరిశ్రమంగురించి తొగడతాను చేసినప్రకటనం ఆయన ప్రస్తావించి, బాంచెరువు వద్ద ఏర్పడే ఉక్కు ఫ్యాక్టరీకి రు.15కోట్ల ఖర్చుతో జలమార్గాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు.

ఉపముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని అన్నారు.

వనస్పతి ఫ్యాక్టరీ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ అనిరుధ్ ప్రసాద్ అగర్వాల్ సభికులకు స్వాగతం పలికారు. ఈఫ్యాక్టరీలో దాదాపు 200 మందికి ఉపాధి లభించగలదని ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ బి. కిషన్‌లాల్ వందన సమర్పణ చేశారు.

తమిళనాడులో పాతకాంగ్రెసు ఫ్రంట్ విచ్ఛిన్నం?

మద్రాసు, జనవరి 23: తమిళనాడులో సీట్ల పంపిణీ విషయమై పాతకాంగ్రెసు నాయకత్వంలోని ఫ్రంట్‌లో తల ఎత్తిన అసంతృప్తి, నేడు జనసంఘం నాయకత్వంలో ఒక సమన్వయ సంఘం ఏర్పడడంతో కార్య రూపం దాల్చింది.

పాత కాంగ్రెసుతో తమ చర్చల పురోగతి విషయమై సమీక్షించే నిమిత్తం జనసంఘం, ఎస్. ఎస్. పి., తమిళరసుకట్చి, ఫార్వర్డ్ బ్లాకు, కామన్‌వీల్ పార్టీల నాయకులు నిన్నటిఇక్కడ సమావేశం మయ్యారు.

ఫ్రంట్ భాగస్వాముల మధ్య సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం కై కొనడానికి ఒక సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. సమన్వయ సంఘంలో చేరవలసిందిగా పాత కాంగ్రెసు, స్వతంత్ర, రిపబ్లికన్ పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మార్క్సిస్టులకు విజయావకాశాలు

శ్రీ సుందరయ్య ఆశాభావం : రెండు కాంగ్రెసులలో దేనినీ బలపరచరాదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 23 : బెంగాల్ శాసనసభ ఎన్నికలలో మార్క్సిస్టుపార్టీ, దాని మిత్రపక్షాలకు గణనీయమైన మెజారిటీ రావడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. సుందరయ్య ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సిండికేట్, ఇతర మితవాద పక్షాలతో మార్క్సిస్టులు రానున్న మధ్యంతర ఎన్నికలలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మితవాద కమ్యూనిస్టు పార్టీ చేసిన ఆరోపణను శ్రీ సుందరయ్య ఖండించారు.

పాత, కొత్త కాంగ్రెసులు రెండూ అభివృద్ధి నిరోధక మైనవనీ, అందుచేత రెండు పార్టీలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

ఎన్నికలలో జనసంఘం, శివసేన, స్వతంత్ర పార్టీల ఓటమికి కృషి చేయవలసిందని పార్టీ కార్యకర్తలను తాము ఆదేశించామని, సిండికేట్, కొత్త కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నచోట రెండు పార్టీలలో దేనిని ఎన్నుకున్నప్పటికీ ప్రయోజనం లేదని ప్రజలకు నచ్చచెప్ప వలసిందని కోరామని, ఇవికాక ఇతర పరిస్థితులు ఉన్నచోట్లలో పొలిట్‌బ్యూరో ఆదేశాలను స్వీకరించాలని సూచించామని శ్రీ సుందరయ్య వివరించారు.

సిండికేట్ కంటే ఇందిరాగాంధీ పక్షం అభ్యుదయకరమైనదని మితవాద కమ్యూనిస్టులు సాగిస్తున్న ప్రచారంలో నిజంలేదని, వాస్తవానికి కేంద్రంలోను, రాష్ట్రంలోను ఉన్న కాంగ్రెసు ప్రభుత్వాలు ప్రజలకు ప్రధాన శత్రువు కాబట్టి కాంగ్రెసును ఓడించటం అభ్యుదయ శక్తుల ప్రథమ కర్తవ్యమని వివరించారు. ఇందిరాగాంధీ కాంగ్రెసు ప్రభుత్వం అభ్యుదయకరమైనదని ప్రచారం సాగించడం ప్రజలను దారుణంగా మోసగించడమే అవుతుందని, అభ్యుదయ నిరోధక శక్తులు రెండు తలపడినప్పుడు రెండింటిలో ఒకటి మంచిదని సిఫార్సు చేయవలసిన అవసరం అభ్యుదయవాదు లనబడే వారిపై లేదని స్పష్టం చేశారు.

మధ్యంతర ఎన్నికలలో ఇందిరాగాంధీ పక్షాన్ని బలపరచని పక్షంలో మితవాద శక్తులు అధికారంలోనికి రాగలవనే ప్రచారంలో సత్యం ఎంత మాత్రం లేదని పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీపడుతున్న పాత, కొత్త కాంగ్రెసు అభివృద్ధి నిరోధక పక్షాలతో పొత్తు లేని ఏ పార్టీతో అయినా ఎన్నికల సర్దుబాటుకు తాము సిద్ధమని, ఈ లక్ష్యంతోనే రెండు కాంగ్రెసులతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవలసిందని మితవాద కమ్యూనిస్టులకు, సోషలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు.

ఢిల్లీలో 7 స్థానాలకు జనసంఘం పోటీ

న్యూఢిల్లీ, జనవరి 23: లోక్‌సభ ఎన్నికలకు ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాలకు జనసంఘం పోటీచేయగలదని ఢిల్లీ జనసంఘం అధ్యక్షుడు శ్రీ యల్.కె. అద్వానినిన్నఇక్కడ తెలిపారు.

తమ పార్టీ ఢిల్లీ విభాగం కేంద్ర బోర్డుకు ఈ దిగువ అభ్యర్థులను సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు.

శ్రీ బలరాజ మధోక్ (దక్షిణ ఢిల్లీ), శ్రీ యం. యల్. సోంధి (న్యూ ఢిల్లీ), శ్రీ రామస్వరూప్ విద్యార్థి (కరోల్‌బాగ్), శ్రీ కన్వర్‌లాల్ గుప్త (సదర్), శ్రీ రామ్‌గోపాల్ షాల్వాలే (చాందినీ చౌక్), శ్రీ హరదయాళ్ దేవ్‌గున్ (తూర్పు ఢిల్లీ), శ్రీ వీర్ సింగ్ (అవుటర్ ఢిల్లీ).

వీరిలో మొదటి ఆరుగురు రద్దు అయిన లోక్‌సభలో సభ్యులే.

న్యూఢిల్లీ, జనవరి 23 : తమ యూనియన్‌ను గుర్తించాలని కోరుతూ ఇక్కడ ఎలెక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుట భారత ఎన్నికల కమిషన్ ఎస్. జి. వోలు నిన్న ప్రదర్శనలు జరిపారు.

బొంబాయివద్ద బోయింగ్ విమానం భస్మీపటలం

బొంబాయి, జనవరి 23 : ఎయిర్ ఇండియా బోయింగ్ 707 ''నందాదేవి'' నేటి మధ్యాహ్నం శాంతాక్రజ విమానాశ్రయంలో దిగిన తరువాత రన్‌వే నుంచి ఎగిరి దూరంగా పడి దగ్ధమై పోయింది.

''నందాదేవి'' శాంతాక్రజ విమానాశ్రయంలో దిగిన తర్వాత రెండుగా విచ్చిపోయి, విమానం వెనుక భాగం కాలిపోయింది. ఆ వెంటనే విమానానికి నిప్పంటుకుని దగ్ధమై పోయింది. ఆకాశా న్నంటుతున్న మంటలను ఆర్పడానికి వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడకు వెళ్ళాయి.

రవాణాలో అగ్ని జెట్ విమానాలకే ఉపయోగించాలని నిర్ణయించుకున్న తర్వాత ఎయిర్ ఇండియా ఇటీవలనే ఈ విమానాన్ని కొన్నది. విమానానికి ప్రమాదం సంభవించిన తరువాత ''కాక్‌పిట్'' లో వున్న కెప్టెన్ హోసాలియా మరొక ముగ్గురు స్వల్ప గాయాలతో బయటకు వచ్చివేశారు.

విమానం పూర్తిగా దగ్ధమై పోయినట్లు తెలుస్తున్నది.

''రన్‌వే'' పైన వున్న విమానం అకస్మాత్తుగా ఎందుకు ఎగిరి అవతల పడిందో విచారణ జరుప నున్నారు.

విమానం ఎగిరి అవతలపడే సమయంలోనే వున్న ఒక మట్టిదిబ్బకు గుద్దుకుని మంటలలో చిక్కుకున్నది. విమానం మట్టిదిబ్బకు గుద్దుకున్న తర్వాత ఆ విమానం నుంచి మొత్తం నాలుగు ఇంజన్లు క్రింద పడిపోయినాయి.

విమానం తాలూకు వైర్లు కూడా అంటుకున్నాయి. విమానం 'రన్‌వే' నుంచి ఎగిరి పడిన తరువాత ఒకచోట ఆగిపోయే టప్పటికి విమానం తాలూకు ఇంధనం టాంకులలో ఒకటి బద్దలు కావడంతో మంటలు ఆకాశానికి ఎగసి పోయాయి.

విమానం 'రన్‌వే' నుంచి ఎగిరి పడిన విమరుకు విమానం తాలూకు ముందుతున్న భాగాలు ఆ ప్రాంతమంతా చెదిరివేయబడినాయి.

క్షణాలలోనే అగ్నిమాపక దళాలు వచ్చి మంటలతో పోరాటం ప్రారంభించాయి. అయితే, మంటలు అదుపులోనికి వచ్చేటప్పటికి విమానంతాలూకు కాక్‌పిట్ ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుల తరగతిలో కొంతభాగం మాత్రమే దక్కాయి. భస్మీపటలం మయిన ఈబోయింగ్ విమానం ఖరీదు అయిదు కోట్ల రూపాయలకు పైగా ఉన్నది.

మార్చి 10న ఓట్ల లెక్కింపు

(1వ పేజీ తరువాయి)

పించి, ఉభయ కాంగ్రెసులలో ఒక పార్టీ మాత్రమే ఇప్పటివరకు ఎన్నికల చిహ్నంకోసం దరఖాస్తు చేయడంజరిగిందని అయితే, ఎన్నికల చిహ్నం నమూనాను ఆ పార్టీ ఇంతవరకు పంపలేదని శ్రీ సేన్‌వర్మ వెల్లడించారు.

సుప్రీంకోర్టు నిర్ణయం అపరిష్కృతంగా వున్నందున, తమకు ప్రత్యామ్నాయచిహ్నాన్ని కేటాయించవలసిందిగా శ్రీ నిజలింగప్ప నాయకత్వంలోని పార్టీ తమకు విజ్ఞప్తి చేసినదని ఆయన చెప్పారు.

స్నాతకోత్సవ సభలో విద్యార్థుల ప్రదర్శనలు

హైదరాబాద్, జనవరి 23: నేటి సాయంత్రం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఉద్యోగాలు కావాలని అభ్యర్థిస్తూ జనసంఘ, భారత కమ్యూనిస్టు పార్టీ (మితవాద) విద్యార్థి శాఖ అయిన — అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విద్యార్థి సమాఖ్యకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు. ఉద్యోగాలు కావాలని కోరుతూ వారు నినాదాలు చేశారు.

ఉద్యోగాలకు అవకాశం కల్పించే విద్యా విధానం, భారతీయ సంప్రదాయా న్ననుసరించి స్నాతకోత్సవాలు వుండాలని విద్యావంతులైన నిరుద్యోగం సాంఘిక అరిష్టం అని, ఆదిప్రభుత్వ వైఫల్యానికి, జాతీయ వృధా వ్యయానికి నిదర్శనం అని వ్రాసిన అట్టలు వారు ప్రదర్శించారు.

కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వంపై వాజ్‌పాయ్ ఆశాభావం

బొంబాయి, జనవరి 23 : కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం జయప్రదమవుతుందని జనసంఘం అధ్యక్షుడు శ్రీ ఎ. బి. వాజ్‌పాయ్ నేడిక్కడ వ్యక్తంచేశారు.

కేంద్రం వ్యతిరేకంగా ఉన్న కారణంగానే రాష్ట్ర స్థాయిలో మిశ్రమ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కూడా ఆయన అన్నారు.

ఒక విలేఖరుల గోష్ఠిలో శ్రీ వాజ్‌పాయ్ ప్రసంగించారు.

ప్రజాస్వామ్య రక్షణకై పోరాడే పార్టీలన్నీ ఒక కొత్త పార్టీగా విలీనం కావాలని పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎస్. కె. పాటిల్ చేసిన సూచనను గురించి వ్యాఖ్యానిస్తూ శ్రీ వాజ్‌పాయ్, దేశంలో ప్రస్తుత రాజకీయ ధోరణి పార్టీల వికేంద్రీకరణకు ప్రోత్సహిస్తున్నప్పటికీ కొత్తపార్టీని గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదని తెలియజేశారు. అందరూ కలిసి పోరాడి శ్రీమతి ఇందిరాగాంధీని, ఆమె పార్టీని ఓడించవలసిన సమయం యిది అని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనిచో, మొత్తం లోక్‌సభ ఎన్నికలనే ప్రధాని వాయిదా వేయవచ్చునన్న శ్రీ పాటిల్ సూచనతో శ్రీ వాజ్‌పాయ్ అంగీకరించలేదు. అలా మొత్తం ఎన్నికలు వాయిదా వేయడం సాధ్యం కాదని, అందుకుగాను దేశంలో అత్యయిక పరిస్థితి ఏర్పడినట్లు ప్రకటించవలసి ఉన్నదని శ్రీ వాజ్‌పాయ్ చెప్పారు.

జనరల్ కరియప్ప వివాదాస్పదమైన రాజకీయాలలో పాల్గొనరాదని బొంబాయి ఈశాన్య నియోజకవర్గంనుంచి ఆయన పోటీ చేయరాదని శ్రీ వాజపాయ్ సూచించారు.

బొంబాయి సీట్ల విషయంలో ఇంత వరకు ఒక నిర్ణయం జరగలేదని, తుది నిర్ణయం ఫ్రంట్ సమన్వయ సంఘానిదే నని ఆయన తెలియజేశారు.

జనరల్ కరియప్పను సెంట్రల్ బొంబాయి దక్షిణంనుంచి పోటీ చేయవలసినదిగా కోరాలని అన్నారు.

జమ్మూ, జనవరి 2౦: సయ్యద్ మీర్ ఖాసిం నిన్న జమ్మూ—కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవిని స్వీకరించారు.

పోలీసు అధికారి శ్రీ కళ్యాణ్ రావుకు అస్వస్థత

హైదరాబాద్, జనవరి 23: అదనపు పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థ డైరెక్టర్ శ్రీ బి. ఎస్. కళ్యాణ్‌రావు గతరాత్రి అస్వస్థులైన కారణంగా ఆసుపత్రిలో చేర్చారు. గురువారం సాయంత్రం నుండి ఆయనకు అప్పుడప్పుడు ఫిట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోలుకొంటున్నట్లు నేడు ఉస్మానియా ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.

దక్షిణాఫ్రికాకు ఆయుధాల సమస్యపై హీత్ మొండిపట్టుదల

బ్రిటన్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ విమర్శ

నార్విచ్, జనవరి 23 : దక్షిణాఫ్రికాకు ఆయుధాల అమ్మకం సమస్యపై సింగపూర్ సమావేశంలో బ్రిటిష్ ప్రధాని హీత్ చూపిన ''మొండి పట్టుదలను'' లేబర్ పార్టీ నాయకుడు మాజీ ప్రధాని అయిన హెరాల్డ్ విల్సన్ నిన్న తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదాస్పదమైన విషయంపై హీత్ చూపిన బాధ్యతారహితమైన పట్టుదల వలన సింగపూర్ సమావేశంలో కామన్వెల్తు రాజ్యాధినేతలు ఈ సమస్యా పరిష్కారానికి తమ అమూల్యమైన కాలం వృధా చేయవలసి వచ్చిందనీ, లేకపోతే ఈ సమయంలో ముఖ్యమైన ఇతర విషయాలపై చర్చ జరిపే అవకాశం ఉండేదనీ విల్సన్ నిన్న ఒక సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

దక్షిణాఫ్రికాకు ఆయుధాలు అమ్మకం సమస్యపై ఒక నిర్ణయం చేయడానికి కనీసం ఆరు నెలలు—హిందూమహాసముద్ర ప్రాంతం భద్రత సమస్యపై కామన్వెల్తు ఉపసంఘం నివేదిక సమర్పించే వరకు—వేచి ఉండవలసిన బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నదని హెరాల్డ్ విల్సన్ స్పష్టం చేశారు.

విలేజ్ లెవెల్ వర్కర్ల రిలే నిరాహారదీక్ష విరమణ

హైదరాబాద్, జనవరి 23: ఇక్కడ సెక్రటేరియట్ ఎదుట గత 18 రోజులుగా రిలే నిరాహారదీక్ష సాగిస్తున్న విలేజిలెవెల్ వర్కర్లు, గ్రామ సేవికులు నేడు తమ దీక్ష విరమించారు. గ్రామసేవికుల అసోసియేషన్ ప్రతినిధులు, అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. అసోసియేషన్‌ను గుర్తించడం, విలేజిలెవెల్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా వారి సర్వీసులను స్థిరీకరించడం, ప్రమోషన్ అవకాశాలు కల్పించడం, ప్రత్యేక వేతనం చెల్లించడం మున్నగునవి వారి అభ్యర్థనలు.

అసోసియేషన్ ప్రతినిధులు శ్రీయుతులు టి. ఎల్. బాబూరావు, ఎం. అనంతరాములు, బి. వెంకటేశ్వరరావు ప్రభృతులతో జరిగిన చర్చల సమయంలో మంత్రులు శ్రీ తోట రామస్వామి, శ్రీ జె. వెంగళరావు, శ్రీ ఆర్. రామలింగరాజు కూడా వున్నారు.

తాత్కాలిక బడ్జెటును ప్రవేశపెట్టాలని రాష్ట్రమంత్రివర్గనిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 23: రాష్ట్ర అసెంబ్లీ మార్చి రెండవ వారంలో సమావేశమైనప్పుడు , ముందుగా 1971—72 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలలకు తాత్కాలిక బడ్జెట్టును ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నేడు నిర్ణయించింది.

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు మార్చి నెలారంభంలో జరగనున్న దృష్ట్యా మామూలు బడ్జెట్టు కాకుండా, తాత్కాలిక బడ్జెట్టును మాత్రమే ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కొత్త బడ్జెట్టు ప్రతిపాదనలను నేడు మంత్రివర్గం ఆమోదించింది.

అసెంబ్లీ మామూలు బడ్జెట్టు సమావేశం ఆగస్టు—సెప్టెంబర్ నెలలో జరగవచ్చు.

నేడు మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు.

జనసంఘ హెచ్చరిక

(1వ పేజీ తరువాయి)

సైన్యానికి చెందిన హెలికాప్టర్లు, విమానాలను కూడా అధికార కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తున్నదని ఆయన అన్నారు.

ప్రధాని పీటిని ఉపయోగించుకునే సౌకర్యాన్ని ఉపసంహరించాలని లేదా అన్ని పార్టీల నాయకులకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.

జనసంఘ ఎన్నికల ప్రణాళిక గురించి ఆయన ప్రస్తావించి అది సర్వత్రా సత్ప్రభావాన్ని కల్గించిందని అన్నారు. అయితే ప్రధాని వర్గీయులు మాత్రం జనసంఘ ప్రణాళికకు ఆందోళన చెంది, జనసంఘను హిట్లరు, ముస్సోలినీలతో ఇష్టం వచ్చినట్లు పోల్చారని ఆయన అన్నారు.

''నిజానికి ఆమె పార్టీయే హిట్లర్ నాజిజంకు దగ్గరగా వుంది. ప్రధాని ఆస్తి హక్కుపై యుద్ధం ప్రకటిస్తే, జనసంఘ దారిద్ర్యంపై ప్రకటించింది'' అని శ్రీ వాజపాయ్ అన్నారు.

లోక్‌సభ పోలింగ్ పిమ్మటే శాసనసభల ఉపఎన్నికలు

న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో వివిధ శాసన సభలకు జరగవలసియున్న ఉప ఎన్నికలు లోక్‌సభ పోలింగ్ పిమ్మటనే జరప బడతాయి.

ఒరిస్సా కాంగ్రెస్‌లో తిరుగుబాటు

(1వ పేజీ తరువాయి)

జనకాంగ్రెసు నుంచి వైదొలగి కొత్త కాంగ్రెసులో చేరిన డాక్టర్ మెహతాబ్ వర్గానికి రానున్న మధ్యంతర ఎన్నికలలో పార్టీ టిక్కెట్లను ఇవ్వడానికి ఉత్కళ ప్రదేశ్ కొత్త కాంగ్రెసు సభ్యులలో అధిక సంఖ్యాకులు సుముఖంగా వున్నప్పటికీ, శ్రీ శ్యామ్‌సుందర్ మహాపాత్రా నాయకత్వంలోగల ఒక వర్గం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

ఈ నాయకులను పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించే పక్షంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన గలదన్న తమ అభిప్రాయాన్ని వారు పార్టీ నాయకత్వానికి స్పష్టంచేసినట్లు తెలుస్తున్నది.

ఈవిషయంలో రాష్ట్ర పార్టీనాయకత్వం కూడా అయోమయ పరిస్థితిలో పడినట్లు కానవస్తున్నది.

తెలంగాణాలో 11సీట్లకు ప్రజాసమితి అభ్యర్థుల జాబితా

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణా ప్రాంతానికి చెందిన 14 లోక్‌సభ సీట్లలో 11సీట్లకు తన అభ్యర్థులను తెలంగాణా ప్రజాసమితి నిన్నరాత్రి ప్రకటించింది.

సీట్లవారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు:—

ఖమ్మం:ఆర్. సురేందర్‌రెడ్డి(రద్దు చేయబడిన లోక్‌సభలో సభ్యుడు), మెదక్:మల్లికార్జున్, సిద్ధిపేట:జి. వెంకటస్వామి (రద్దు చేయబడిన లోక్‌సభలో సభ్యుడు), నల్గొండ: కె. రామకృష్ణారెడ్డి,మిర్యాలగూడెం :జితేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్: జె. రామేశ్వరరావు (రద్దు చేయబడిన లోక్‌సభ సభ్యుడు), నాగర్ కర్నూల్:ఎమ్. భీష్మదేవ్, కరీంనగర్:ఎమ్. సత్యనారాయణరావు, పెద్దపల్లి: తులసీరాం, ఆదిలాబాద్:కె. కిషన్‌రావు, నిజామాబాద్: కె. అనంతరెడ్డి.

హైదరాబాద్, సికిందరాబాద్, వరంగల్లు సీట్లకు అభ్యర్థుల పేర్లను తరువాత ప్రకటిస్తారు.

రద్దుచేయబడిన లోక్‌సభలో వరంగల్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీ సురేందర్‌రెడ్డి ఇప్పుడు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఖమ్మం నుంచి కొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ తిరిగి పోటీచేస్తున్నారు.

'ఇతర పక్షాలతో పొత్తు వుండదు'

సింగ్‌దేవ్ స్పష్టీకరణ

భువనేశ్వర్, జనవరి 23: ఒరిస్సారాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో స్వతంత్రపార్టీ ఏ ఇతర పక్షంతోను పొత్తు పెట్టుకొనబోదని స్వతంత్రపార్టీ ఒరిస్సాశాఖ అధ్యక్షుడు శ్రీ సింగ్‌దేవ్ నిన్న స్పష్టం చేశారు.

హైదరాబాద్, జనవరి 23: 1971, ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ విద్యా వ్యవహారాల చట్టం జనవరి 20 నుండి అమలులోకి వచ్చిందని నిన్నఇక్కడఅందిన గెజిట్ ప్రకటన ద్వారా తెలిసింది.

రాష్ట్రాలవారీగా ఫ్రంట్ అభ్యర్థుల తుది జాబితా: 26న ప్రకటన

ఇప్పటికి 200 పైగా సీట్ల సర్దుబాట్లు

న్యూ ఢిల్లీ, జనవరి 23: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు రాష్ట్రాల వారీగా, పార్టీల వారీగా నిర్ణయించిన అభ్యర్థుల తుది జాబితాను నాలుగు పార్టీల ఫ్రంట్ సమన్వయ సంఘం నేడు ప్రకటించడంలేదని, 26వ తారీఖున వాటిని ప్రకటించడం జరుగుతుందని తాజా వార్తలనుబట్టి తెలుస్తున్నది.

బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల జాబితాలు అందడంలో జాగు అవడమే ఇందుకు కారణం.

బీహార్ అంతటా మంచు దట్టంగా కప్పివేసి వున్న కారణంగా బీహార్‌నుండి జాబితాను తీసుకొని రావడం సాధ్యపడలేదని, నేడు ఆ జాబితా అందగలదని పాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. డి. మిశ్రా విలేఖరులతో చెప్పారు.

తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడం ఆలస్యమైనదని నిన్న టెలిఫోన్‌లో శ్రీ కామరాజ్ శ్రీ ఎస్. నిజలింగప్పతో చెప్పారు.

తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ జాబితాలు రెండు రోజులలో అందగలవని శ్రీ మిశ్రా చెప్పారు.

నిన్న సాయంత్రం సమన్వయ సంఘం కేరళ విషయమై చర్చలు జరిపింది. హోషంగాబాద్ నుండి శ్రీ హెచ్. వి. కామత్ పోటీచేయ వలసిందని సంఘం ప్రతిపాదన చేస్తుంది. శ్రీ కె. హనుమంతయ్యతో పోటీకి బెంగుళూరు స్థానాన్ని శ్రీ కామత్‌కు ఇవ్వడానికి ప్రతిపాదన ఒకటి చేశారు. శ్రీ కామత్ తన నియోజకవర్గాన్ని మార్చుకొనే అవకాశం లేదు.

కేరళలో 19 సీట్లలో 17 సీట్లకు సర్దుబాట్లను సంఘం పూర్తి చేసింది. మిగతా రెంటి గూర్చి రాష్ట్రంలో రాష్ట్ర శాఖలు చర్చలు జరిపి, నిర్ణయించాలని సంఘం ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్‌నుండి నాలుగు సీట్లలో 3 సీట్లకు సర్దుబాట్లు పూర్తిచేసింది.

హర్యానాలో కొన్ని సీట్లపై వివాదం తల ఎత్తింది. శ్రీ రామకృష్ణ గుప్తా తన నియోజకవర్గాన్ని మార్చు చేసుకోవాలని ఎస్. ఎస్. పి. పట్టుదలతో వుంది.

200 సీట్లకుపైగా సర్దుబాటు

ఇంతవరకు 200 స్థానాలకు పైగా సర్దుబాటుపై సంఘం ఒప్పందం కుదుర్చుకొంది. జనవరి 25 నాటికి ఇక 100 సీట్లు మాత్రమే మిగిలి వుంటవి.

జనవరి 24 ఆఖరి తేదీ అని రాష్ట్ర శాఖలకు చెప్పడానికి నిర్ణయించారు. 25న మిగిలిన అన్ని సీట్లను ఖరారు చేస్తారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇంకా సర్దుబాటు చేసుకోవలసిన స్థానాలు 19 వున్నవి.

బొంబాయిలో ఫెర్నాండెజ్, పాటిల్‌ల మధ్య పోటీవల్ల ఏర్పడ్డ తీవ్ర పరిస్థితి తొలగిపోగలదని శ్రీ నిజలింగప్ప ఆశిస్తున్నారని శ్రీ మిశ్రా చెప్పారు.

జర్నలిస్టుపై మార్క్సిస్టుల దాడి

కొచిన్, జనవరి 23: బొంబాయి ''ప్రెస్ జర్నల్'' ఎడిటర్ శ్రీ ఎం. ఎ. జలీల్ మొన్న ఎడవనక్కాడ్‌నుండి ఆల్వేకు టాక్సీలో వస్తుండగా లాఠీలు, ఇనుప కడ్డీలు, ఇతర ఆయుధాలతో మార్క్సిస్టులు కొంతమంది ఆయనపైన, ఆయన తండ్రిపైన దాడి చేసినట్లు తెలియవచ్చింది.

కలకత్తా, జనవరి 23: కలకత్తా నగరం, 24 పరగణాలు, బర్ద్వాన్ జిల్లాలలో గడచిన ఇరవై నాలుగు గంటలలో జరిగిన వివిధ దౌర్జన్యకర సంఘటనలలో ముగ్గురు మరణించారు. మరొక ఎనిమిది మందికిగాయాలు తగిలాయి.

ఆయుర్వేద వైద్యులు తమ ఔషధ రహస్యాలను శిష్యులకు నేర్పాలి

'వైద్యవిద్వాన్' పట్ట ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య విజ్ఞప్తి

తెనాలి, జనవరి 23: ఇటీవల, ముఖ్యంగా 1967 నుండి ఇండియాలో ఆయుర్వేదం గణనీయమైన అభివృద్ధి చెందుతున్నదనీ, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపకేంద్రాల స్థాయి 50 వేలమంది ఆయుర్వేద వైద్యుల సేవను వినియోగించుకొనడానికి నిర్ణయించిందని ప్రభుత్వ భారతీయ వైద్య విధానాల సలహాదారుడు డాక్టర్ పి. ఎస్. వి. కురూప్ నిన్న యిక్కడ ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ వైద్యవిద్వాన్ పట్టప్రదాన మహోత్సవ స్నాతకోపన్యాస సందర్భంలో తెలియచేశారు.

జాతీయ ఆరోగ్య పథకాలకు ఆయుర్వేద విధానం గుర్తించడానికి నిర్ణయింప బడిందని, పరిశోధనలకు అవసరమైన సౌకర్యాలు కల్పించబడగలవని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం తాను చేయగలిగినంత ఆయుర్వేద అభివృద్ధికి చేసినదని, దాని ప్రయోజనాలు పొందవలసినది వైద్యులేనని ఆయన అన్నారు.

ప్రాచీన మూల గ్రంథాలను అధ్యయనం చేస్తూ, విద్యార్థులు, అధ్యాపకులు దానిని పరిశోధనలలో వినియోగించుకోవాలని, అప్పుడే ఆయుర్వేదం తన పూర్వపు ఔన్నత్యాన్ని పొందగలదని ఆయన అన్నారు.

డాక్టర్ కురూప్ 150 మందికి 'వైద్య విద్వాన్' పట్టప్రదానం చేశారు.

ఈసభకు అధ్యక్షత వహించిన కేంద్ర షిప్పింగ్, రవాణా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కె. రఘురామయ్య మాట్లాడుతూ ఆధునిక వైద్యంలోవలెగాక, వృద్ధులు అనుభవజ్ఞులు అయిన ఆయుర్వేద పండితులు, వైద్యులు తమ ప్రజ్ఞా ప్రాభవాలను ఎల్లరకూ పంచిపెట్టి ప్రజలందరికీ ప్రయోజనం కలిగించేవిధంగా కాక, తమ వంశపారంపర్యంగా వస్తున్న ప్రత్యేక యోగాలను తమ సంతతివారికి మాత్రమే నేర్పుతున్నందు వలన ఆయుర్వేదం పూర్తి ప్రయోజనాలు ప్రజలకు చేరడంలేదని అన్నారు. అట్టివాటిని రహస్యంగా వుంచక తమ శిష్యులకు, వైద్యులకు బోధించి బాధిత ప్రపంచానికి మేలు కలిగేటట్లు కృషిచేయాలని మంత్రి శ్రీ రఘురామయ్య చెప్పారు.

కన్వీనర్ శ్రీ పనుపులేటి కృష్ణమూర్తి 1922 నుండి యింతవరకు 8 వేల మంది అభ్యర్థులు 'వైద్యవిద్వాన్' పరీక్షకు హాజరుకాగా 1816 మంది మాత్రమే ఉత్తీర్ణులై డిప్లొమాలను పొందారని చెప్పారు. అంతరువాత డాక్టర్ వేటూరి శంకరశాస్త్రి అధ్యక్షతన విద్యుత్ వైద్యపరిషత్ మహాసభ జరిగింది. డాక్టర్ శ్రీపురపు సేతుమాధవరావు ప్రార్థన చేశారు. శ్రీ గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడారు.

తరువాత ఆహ్వానసంఘం కేంద్ర ఆరోగ్య శాఖ స్టేట్‌మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తిని సన్మానించింది. ఈ సభకు పార్లమెంట్ సభ్యుడు, ఆహ్వాన సంఘ అధ్యక్షుడు శ్రీ వెనిగళ్ల సత్యనారాయణరావు అధ్యక్షత వహించారు. శ్రీ గోగినేని వెంకట సుబ్బయ్య స్వాగతం చెప్పి, శ్రీ బి. ఎస్. మూర్తికి సన్మాన పత్రాన్ని నూతన వస్త్రాలను సమర్పించారు. ఇంకా పలుసంస్థలు, వ్యక్తులు మంత్రి శ్రీ మూర్తికి సన్మాన పత్రాలు సమర్పించారు. శ్రీ బి. ఎస్. మూర్తి ఆయుర్వేదానికి చేసిన సేవనుగురించి శ్రీయుతులు చింతమనేని భావయ్యచౌదరి, డాక్టర్ వై. సూర్యనారాయణరావు, డాక్టర్ టి. రాధాకృష్ణమూర్తి, పారుపూడి విశ్వేశ్వరరావు, వై. కొండలరావు, మాలేకృష్ణారావు, గూడూరి నమశ్శివాయ, నోరి వెంకటేశ్వర శాస్త్రి, ములుగు విశ్వేశ్వరశాస్త్రి ప్రభృతులు ప్రసంగించారు. శ్రీ బి. ఎస్. మూర్తి కృతజ్ఞత తెలియచేశారు. శ్రీ చందు సుబ్బారావు వందన సమర్పణ చేశారు. (మ. ని)

గుజరాత్‌లో స్వతంత్ర, పాత కాంగ్రెసుల చర్చలు వైఫల్యం

అహ్మదాబాద్, జనవరి 23: గుజరాత్‌లో ఎన్నికల సర్దుబాట్లకు సంబంధించి పాత కాంగ్రెసు, స్వతంత్రపార్టీల మధ్య నిన్న జరిగిన ద్వైపాక్షిక చర్చలు విఫలమైనట్లు గుజరాత్ పాత కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ వజుభాయ్ షా నిన్నఇక్కడ వెల్లడించారు.

వైట్‌టైగర్
విస్కీ....
సెవెన్‌స్టార్స్ లిక్కర్స్
విజయవాడ-1
NAYIN

కేరళ
శాండల్‌వుడ్ సోప్
మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నది

కేరళ శాండల్ వుడ్ సోపు మిమ్ములను, చూపరులకు యుక్త వయస్కులుగ నుంచుటయే గాక, అందముగ కనుపింపజేయును. దీనియందలి పరిశుద్ధమైన సుగంధపు నూనె మీ శరీరపు వన్నెను, సూర్యరశ్మి తీక్షణత నుండి, వాతావరణము నుండి కాపాడును. దీనియందలి సుగంధపు వాసన గంటల తరబడి మిమ్ము పరవశింప జేయును.

ఈ మేలురకపు సోపును తయారుచేయువారు
కేరళ సోప్స్ & ఆయిల్స్ లిమిటెడ్
కాలికట్-5 (కేరళ ప్రభుత్వసంస్థ)

SISTA'S-KSO-1-TE

ఆంధ్రప్రదేశ్‌కు డిస్ట్రిబ్యూటర్లు :
మెస్సర్స్ కుట్టీ అండ్ కో.,
5—9—261 కింగ్‌కోటీ రోడ్, అబిడ్స్, హైదరాబాద్.
మెస్సర్స్ శ్రీపాద నరసింహం బ్రదర్స్,
పి. బి. నెం. 11, జవహర్ పేట, కాకినాడ.

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

MARCH/APRIL

10 వ తరగతి, మెట్రిక్, పి.యు.సి. విద్యార్థులకు అపూర్వ అవకాశము. పరీక్షలకు తయారు కాలేమని నిరుత్సాహపడవద్దు. 15 సంవత్సరములు అనుభవము కల ఉపాధ్యాయులచే పటిష్ఠముగా 2 పేపర్లు, ఇంపార్టెంటు పెలెక్షన్ చేయబడినది. వీనిని చదివి తేలికగా పరీక్షలలో కృతార్థులు కండి. గత పరీక్షలలో 80 నుండి 100 వరకు మేము సెలెక్టు చేసిన ప్రశ్నలు వచ్చినవి. మీ పేరు, గ్రూపు, విలాసము వివరముగ వ్రాసి రు 4—00 ఎం.ఓ.చేసిన ఇంపార్టెంటు పేపర్ సెట్టు పంపెదము. పోస్టేజి ఉచితం.

B. S. CHANDRA PUBLICATIONS, 27-5-12, Opp. Gopuvari Choultry, Governorpet, VIJAYAWADA-2.

స్టేషన్ మాస్టర్లుగను, టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగములకు శిక్షణ ఇవ్వబడును. ఉచిత వివరములకు విద్యార్థులు తెలుపుము.

N.T.T. COLLEGE (Recognised) Suryaraopet, Vijayawada-2.

పోస్టు ద్వారా హోమియోపతి నేర్చుకొని ఎం.డి.హెచ్. డిప్లమా పొందండి. ప్రాస్పెక్టసు వ్రాయండి.

Hind Homeopathic College (APV) Sonepat (Haryana).

ప్రఖ్యాతమగు తపాలా పాఠములు హోమియోపతి — ఆంగ్లమున, తెలుగున ఉన్నతమగు డిప్లమా.

హానిమన్ హోమియో ఇన్‌స్టిట్యూట్ 334, తంబుచెట్టి వీధి, మద్రాసు—1.

రేడియో మెకానిక్స్, స్టేషన్ మాస్టర్లు ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.

A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

హోమియోపతి

ప్రఖ్యాతిసిద్ధమైన హోమియోపతి వైద్యశాస్త్రమును ఇంటియందే కూర్చుని తపాలా ద్వారా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషలయందు నేర్చుకొనవచ్చును. ఉచిత వివరములకు నేడే వ్రాయండి.

డైరెక్టర్
ఇండియన్ హోమియోపతి కాలేజీ
మల్లేశ్వరం, బెంగుళూరు—3

రేడియో అండ్ ట్రాన్సిస్టర్ కోర్సులో పూర్తి శిక్షణ ఇవ్వబడును. మీ అడ్రసు కల 20 పైసల కవరు పంపిన ప్రాస్పెక్టసు పంపబడును. శిక్షణపొందినవార్కి సెల్ఫు జాబ్ ఉద్యోగములు లభించకలవు.

British Radio Training Institute (Recognised By Government) Eluru Road, Vijayawada-2.

డ్రాయింగు అండ్ అగ్రికల్చర్ ఇన్‌స్ట్రక్టర్లుగను, ఫీల్డుమెన్ గ్రేడ్—2 గను, హెల్త్ అసిస్టెంట్స్ గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు 4 నెలలు శిక్షణపొంది ఆంధ్ర గవర్నమెంటు వారివు పరీక్షలకు హాజరు అగుటకు 8 వ క్లాసు ప్యాసు, పి.యు.సి.లోపు విద్యార్హతలు గల అభ్యర్థినీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టలు, మెరిట్ స్కాలర్ షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మీ. గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు స్పెషల్ ట్యూషన్ కూడ కలదు.

1. తిలక్‌రోడ్—అనంతపురం, 2. మెయిన్‌రోడ్—అమలాపురం, 3. కాకినాడ 4. భీమవరం 5. గుడివాడ 6. ఒంగోలు 7. మచిలీపట్నం 8. నర్సారావుపేట 9. విశాఖపట్నం 10. కడప 11. నిజామాబాద్ 12. నల్గొండ మొదలగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్సు దిగువ హెడ్డాఫీసుకు రు. 1— ఎం.ఓ. చేసి పొందవలెను.

S.S.V. Ag. T. INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

అమ్మకము

2 హెచ్. హెచ్. ఆర్. క్లాపు 14 హెచ్.పి. మంచి కండిషన్‌లో వున్న 'రస్టన్' ఆయిల్ ఇంజను ఒకటి అమ్మకమునకు సిద్ధముగా వున్నది. గణపతి రైస్‌మిల్, నైనేలి—2, తమిళనాడును సంప్రదించండి.

వివాహ ప్రకటనలు

వ్యాపారములో నెలకు రు. 300— రాబడి కల్గిన ఆంధ్ర బ్రాహ్మణ 30 సంవత్సరముల భారద్వాజస గోత్రీకుకు వధువు, (20—25) కావలెను. పి. యస్. చంపతి, టూరిస్ట్ టిఫిన్ హోటల్, బోయిన్‌వాడ, కరీంనగర్.

వైద్యము

రంగులు పూయనక్కరలేదు : 'సీనా' నిత్య వాడుకలో తెల్ల వెంట్రుకలు నిస్సంశయంగా నల్లపడుతాయి. 'సీనా' అన్ని శిరో వ్యాధులకు 'వజ్రాయుధం' ఒకసీసా 2 సీసాలు పోస్టేజితో రూ. 13—75.

శర్మ అండ్ సన్స్ (హెర్బల్ గార్డెన్స్) త్రిపురసుందరి గుడిప్రక్కసందులో రామలింగేశ్వర అగ్రహారం కాకినాడ—4

అన్నిపట్టణాలలో స్టాకిస్టులు కావలెను.

వేంకటేశ్వర ఉబ్బస నిర్మూలన నిలయం వారి వద్ద ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్, ఆస్మా అవ్విరకముల దీర్ఘ మొండి ఉబ్బస వ్యాధులు బాగుచేయబడును. లేనిచో మీ డబ్బు వాపసు. డా. వల్లెం వెంకటేశ్వర్లు, తెనాలి—2 ఎ.పి.

కావలెను

ఏగుమతికి తగిన వాణ్యతగల చాటపేపు పెద్ద మొత్తాలలో కావలెను. శాంపిళ్ళు పంపుతూ ధరలు తెలపండి.

VIJAY & KUMAR, Block K-1, Besant Nagar, MADRAS-20.

వేలం నోటీసులు

A.P.K. 8757
(1966 మోడలుగల (అంబాసిడర్ కారు)

ది 31—1—71 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామచంద్రా జనరల్ ఫైనాన్సు కార్పొరేషన్ తాలూకు ఆవరణలో (Opposite to Head Post Office, Kakinada) వేలం వేయబడును. పాటలో పాల్గొనదలచిన వారు, పాట ప్రారంభించుటకు ముందు 100 రూపాయలు డిపాజిట్ చేయవలెను. పాట ఖాయ పరచిన వెంటనే 1/4 వంతు సొమ్ము కట్టి మిగిలిన బ్యాలెన్సును 48 గంటలలో వసూలు యిచ్చి బండిని డెలివరీ తీసుకోవలెను. బండిని చూచుకొనదలచిన వారు మా ఫైనాన్సు కార్పొరేషన్ ఆవరణలో మా కార్పొరేషన్ పనిచేయుచున్న కాలములో ఎప్పుడైనను చూచుకొనవచ్చును.

పాటను ఖాయపరచుటకు గాని, లేక రదు చేయుటకు గాని ఏ కాలమందైనను మేనేజిమెంటుకు సర్వహక్కులు కలవు.

కాకినాడ, శ్రీ రామచంద్రా జనరల్
19.1.1970. ఫైనాన్సు కార్పొరేషన్, కాకినాడ.

టెండరు నోటీసు

Rc. No. 24/71-D, 12-1-71.
పంచాయతీ సమితి ఆఫీసు — పీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా.

ఈక్రిందివానిని సరఫరా చేయుటకు సీలు వేసిన టెండర్లు తే. 10—2—71 ది. మధ్యాహ్నం గం. 3—00 ల వరకు పీపురుపల్లి పంచాయతీ — సమితి బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరువారిచే కోరడమైనది.

వ. నం.	వస్తువుల పేరు.	కావలసిన వస్తువుల సంఖ్య.
1.	మెరిటు టంబలరు మోడలు కుట్టుమిషను కవరుతో సహా.	4
2.	కత్తిరింపు బల్ల	1
3.	సిట్టింగు స్టూలు	1
4.	గాడ్రెజ్ పోర్టబుల్ — సిట్టింగు కుర్చీలు.	2
5.	కత్తెర	1
6.	టేపు	1

ఆర్డరు ఇచ్చిన వారం రోజులలో పై వస్తువులను సరఫరా చేయగలిగిన వారు మాత్రమే టెండర్లు పంపించవలెను.

(యస్. ఎ. హనీఫ్)
బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసరు, పంచాయతీ సమితి, పీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా

అద్దెకు

నా తాలూకు విజయవాడ గవర్నరుపేటలో గోవిందరాజులు మార్కెట్ వెనుక 60×30 వ. అ. గల గోడౌన్ అద్దెకు యివ్వబడును. వివరములకు ఫోను : 7446.

పుస్తకములు

ఇండియన్ రెమిడీస్
బ్రాహ్మణవీధి, విజయవాడ—1.

ప్రశస్తమగు ఆయుర్వేద గ్రంథములు డా.వై. సూర్యనారాయణరావు గారిచే రచింపబడిన 1) అరోపతీయ ద్రవ్య విజ్ఞానము రు 16) (2) ఆధునిక శారీరక విజ్ఞానము రు 15) (3) గృహవైద్యము (రు3) మా వద్ద దొరుకును. పోస్టేజి అదనము.

సూక్తిముక్తావళి

2 వేల సంస్కృత శ్లోకములు తెలుగు తాత్పర్యంతో వెల రు.10— విపిపి రు. 1—50 కొలచల కంప్రచురణలు, వక్కారామేశ్వరం.తూ.గో.

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ తాత్కాలికమే'

నాలుగు అరబ్‌దేశాల అధినేతల స్పష్టీకరణ

కైరో, జనవరి 23: ఇజ్రేల్, అరబ్ దేశాలమధ్య ప్రస్తుతం తాత్కాలికంగా అమలు జరుగుతున్న కాల్పుల విరమణను "శాశ్వతమైన కాల్పుల విరమణగా" కొనసాగించటానికి జరిగే ప్రయత్నాలను ప్రతిఘటించాలని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, సుడాన్, లిబియా, సిరియా దేశాల అధినేతలు నిన్న నిశ్చయించారు. వీరు మూడు రోజులుగా కైరోలో జరుపుతున్న శిఖరాగ్ర సమావేశం నిన్న ముగిసింది.

ఇజ్రేల్ ఇప్పటికీ తన దురాక్రమణ విధానాన్ని కొనసాగిస్తున్నదనీ, ఇజ్రేల్ ఆక్రమణలో గల అరబ్ భూభాగాలు విముక్తికై తమ శక్తి యుక్తులన్నీ వినియోగించాలని ఈ నాలుగు రాష్ట్రాల అధినేతలు నిశ్చయించారనీ, శిఖరాగ్ర సమావేశం ముగిసిన అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటన పేర్కొన్నది. అయితే, ప్రస్తుతం అమలుజరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఫిబ్రవరి 5 వ తేదీన ముగిసిన తర్వాత అరబ్ దేశాలు తీసుకొనే చర్యలను గురించి ఈ ప్రకటనపేమీ వివరించలేదు.

పశ్చిమాసియాపై భద్రతామండలి తీర్మానం అమలుకు ప్రస్ఫుటమైన కాల వ్యవధిని నిర్ణయించకపోతే ఫిబ్రవరి 5 తర్వాత కాల్పుల విరమణ పొడిగింపునకు తాను అంగీకరించబోనని యు. ఎ. ఆర్. అధ్యక్షుడు అన్వర్ సాదత్ ఈ శిఖరాగ్ర సమావేశంలో స్పష్టీకరించినట్లు తెలుస్తున్నది.

గెరిల్లాలకు మద్దతు

పాలస్తీనా విమోచనకై గెరిల్లా దళాలు జరుపుతున్న పోరాటానికి ఈ నాలుగు అరబ్ దేశాల నాయకులు పూర్తి మద్దతును ప్రకటించారు. పాలస్తీనా గెరిల్లా నాయకుడు యాసర్ అరాఫత్ నిన్న వీరిని కలుసుకున్నాడు.

ఆంధ్ర సారస్వత సమితి వార్షికోత్సవం

బందరు, జనవరి 23 : స్థానిక ఆంధ్ర సారస్వత సమితి వార్షికోత్సవం జనవరి 14 వ పురమందిరంలో శ్రీ కొడాలి ఆంజనేయులు అధ్యక్షతను జరిగింది. రచయిత శ్రీ పిరాటి చిన్న కథ ప్రాశస్త్యాన్ని, శ్రీ ఆచంట జానకిరాం విమర్శక తీరును వివరించారు. సమితి అధ్యక్షుడు శ్రీ జి. సత్యనారాయణమూర్తి (విహారి) స్వాగతం పలికారు. కార్యదర్శి శ్రీ కె. రామారావు నివేదిక చదివారు. శ్రీ కొడాలి ఆంజనేయులు రచయిత బాధ్యతలను తెలిపారు. శ్రీమతి మంజుశ్రీ తమ సంకలనం (క్యూ విడువు కథలు) ఆవిష్కరించారు. శ్రీ జానకిరాం 'చైతన్య జ్వాల' కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. గ్రంథ రచయితలు తమ రచనలు చదివారు.

దేవాదాయశాఖమంత్రి శ్రీ సీతారామస్వామి ఆలయ దర్శన

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రుద్రరాజు రామలింగరాజు బుట్టాయగూడెం లోని శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని సందర్శించి, ఆలయ పునరుద్ధరణకు దీక్షతో కృషి చేయాలనిధర్మకర్తలను పునరుద్ధరణ సంఘాన్ని కోరారు. ఆ సంఘం తరఫున శ్రీ పెంటకింగు లక్ష్మణరావు (ఎం. ఎల్. ఏ.) మంత్రికి పూర్ణకుంభంతో స్వాగత మిచ్చారు. కార్యదర్శి శ్రీ గురుజాడ చిరంజీవి వినతి పత్రాన్ని సమర్పించారు.

శ్రీ డి. వి. సుబ్బారావు షష్ఠ్యబ్ద్యుత్సవం

కొవూరు ఇండియన్ ప్రజాస్వామ్య సంస్థ ఆధ్వర్యాన జనవరి 7 వ తేదీన పురమందిరంలో శ్రీ డి. వి. సుబ్బారావు 11 వ వర్ధంతుత్సవం శ్రీ భాగవతుల రామారావు అధ్యక్షతను జరిగింది. శ్రీ విద్యల చంద్రశేఖరరావు సభను ప్రారంభించి, శ్రీ సుబ్బారావు పేరిట బంగారులో నాటకకళా పరిషత్తును, నాట్య విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సర్వశ్రీ అన్నంభట్ల లక్ష్మీ నరసింహారావు, కొడాలి శేషగిరిరాయుడు చౌదరి, జె. సీతారామశాస్త్రి, టి. సాంబశివరావు, పి. గౌతమి, నల్లూరి మోహన్ మోహన్, మట్టా కోటేశ్వరరావు, మహమ్మద్ ఆలీ ప్రభృతులకు సన్మానం జరిగింది. సన్మానితులు కృతజ్ఞత తెలుపుతూ, శ్రీ సుబ్బారావుగారి ప్రక్క నటనం వేసినాటి అనుభవములను తెలిపారు. [మ. వి.]

కరియప్ప అభ్యర్థిత్వంపై జనసంఘానికి స్వతంత్రపార్టీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 23 : ఈశాన్య బొంబాయి నియోజకవర్గంలో జనరల్ కె. ఎం. కరియప్పకు పోటీగా ఎవరినీ నిలబెట్టవద్దని బొంబాయి జనసంఘం శాఖకు సద్బుద్ధి చెప్పవలసిందిగా స్వతంత్రపార్టీ, జనసంఘం అధిష్ఠానవర్గాన్ని కోరింది.

ఈశాన్య బొంబాయి నియోజకవర్గంలో ప్రొఫెసర్ ముకుందరావు అగస్కర్ పేరును జనసంఘ బొంబాయిశాఖ ఇదివరకే ప్రకటించి ఉన్నది.

బొంబాయి స్వతంత్ర నాయకుడు శ్రీ మధు మెహతా జనసంఘం అధ్యక్షుడు శ్రీ వాజపేయి ఇతరనాయకులను నిన్న ఇక్కడ కలుసుకున్నారు.

బందరుకాలేజిసిబ్బంది సమ్మె

మచిలీపట్నం, జనవరి 23 : గత నాలుగు నెలలనుంచి పాలకవర్గం వేతనాలు చెల్లించనందుకు నిరసనగా ఆంధ్ర జాతీయ కళాశాల సిబ్బంది నిన్న సమ్మె చేశారు.

ఎట్టి అవాంతర పరిస్థితులు ఏర్పడకుండా వుండేందుకుగాను అధికారులు నిన్న కాలేజీని మూసివేశారు.

ప్రభుత్వ ఉదాసీనత ఫలితమే ఈ సమ్మె అని శాసనమండలి సభ్యుడు శ్రీ కె. కోటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని 43 కళాశాలలకు గ్రాంటులు ఇవ్వడంలే దన్నారు. ఎయిడెడ్ సిబ్బందికి ఇవాళే నెలవారీ గ్రాంటులు కేటాయించాలని ఆయన అన్నారు.

నిడదవోలు జూనియర్ కళాశాల విద్యార్థులసమ్మె

నిడదవోలు, జనవరి 23 : నిడదవోలు జూనియర్ కళాశాల విద్యార్థులు 18 వ తరగతులకు హాజరు కాలేదు. కొత్త ఇంటర్మీడియట్ పాఠ్యాంశాలకు నిరసనగా వారు 18 వ సమ్మె చేశారు. (మ. వి)

నల్గొండ, జనవరి 23 : ప్రజాసమితి అభ్యర్థి శ్రీ కంచర్ల రెడ్డి నల్గొండ పంచాయతీ సమితి అధ్యక్షుడుగా ఎన్నికైనారు. ఆయనతో పోటీ చేసిన కాంగ్రెసు అభ్యర్థి శ్రీ జానిరెడ్డి పోడిపోయారు. (మ. వి.)

తేది పొడిగింపు

సైన్సు మోడల్సు, చిత్రలేఖనము, ఫొటోగ్రఫీ పూల కార్యాలలో ఏర్పాటు చేయబడిన పోటీలలో పాల్గొనుటకు ఎంట్రీలు పంపుటకు ఫిబ్రవరి 5 వ తేదీ వరకు గడువు ఇవ్వబడినది. పాల్గొనువారు వెంటనే తెలియపర్చ కోరుచున్నాము. —

రవి కళాశాల
బ్రాడీపేట — గుంటూరు —2.

GEMINI

సెంట్రల్ వేర్ హౌస్, గుంటూరు

గుంటూరు (ఆంధ్రప్రదేశ్) లోని సెంట్రల్‌వేర్‌హౌస్‌లోవేర్వేరువ్యాపారసంస్థలు భద్రపరచుకొన్న ఎరువులు సహా ఆహార ధాన్యాల నిల్వల రవాణా వగైరా పనులను కంట్రాక్టుపై నిర్వహించే నిమిత్తం సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ (భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ) సీలువేయబడిన టెండర్లను ఆహ్వానిస్తున్నది. ఇతర వివరాలు కల టెండరు ఫారములు రు. 10— లెక్కం చెల్లించి మానేజింగ్ డైరెక్టర్, సెంట్రల్ వేర్ హౌస్, జి. టి. రోడ్డు, గుంటూరు—4 నుంచి పొందవచ్చును. టెండరు ఫారాల అమ్మకం 29—1—1971 వ ప్రారంభమై 8—2—1971 మధ్యాహ్నం ముగియగలదు. సెంట్రల్ వేర్‌హౌస్ గుంటూరు వద్ద టెండర్లను స్వీకరించడానికి తుది తేదీ ది 11—2—1971 సాయంత్రము 5 గం. టెండర్లను 12—2—1971 తేదీ ఉదయం 11 గంటలకు సెంట్రల్ వేర్ హౌస్ గుంటూరు వద్ద తెరువబడును.

ఇంతకుముందు ప్రకటించబడిన టెండరు నోటీసు రద్దయినట్లుగా భావించవలెను.

DAVP-865 (3)

అమృతసర్‌లో గాంధీజీ విగ్రహంపై నక్సలైట్ల దాడి

అమృతసర్, జనవరి 23: నక్సలైట్లని భావిస్తున్న కొంతమంది వ్యక్తులు గతరాత్రి ఇక్కడి జలియన్‌వాలా బాగ్ గార్డెన్సులో వున్న మహాత్మాగాంధి విగ్రహాన్ని ధ్వంసంచేసి, విగ్రహం తాలూకు శిరోభాగాన్ని తొలగించివేశారు.

నక్సలైట్లు, గాంధీజీ విగ్రహంవద్ద గోడ ముఖ భాగంలోవున్న నక్సలైట్లు పోస్టర్లను, "ప్రజాయుద్ధం — కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు—లెనినిస్టు)", అనే పేరుగల చిన్న పుస్తకాన్ని వదిలి వెళ్లారు. పార్టీ కార్యక్రమాన్ని విశదపరుస్తున్న కరపత్రాలు కూడా అక్కడ లభించాయి.

పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాని ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు.

నగరం కళాశాల ఇంటర్ విద్యార్థుల సమ్మె

రేపల్లె, జనవరి 23 : నగరంలోని శ్రీ వేమగిరి రామకృష్ణ స్మారక పీపియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు సిలబస్ తగ్గించాలని, ఇంకా మరి కొన్ని కోర్కెలతో జనవరి 18 వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు.

విస్కీ చేసిన మేలు

గ్లాస్గో, జనవరి 23: ఈరోజు శ్రీమతి ఇజబెల్లా కెన్నెడీ గురువారం నాడు గ్లాస్గోలో మరణించారు. ఆమె వయస్సు 105 సంవత్సరాలు.

ప్రతిరోజూ క్యాడ్‌విస్కీ, కొంచెం టీ సేవించడంవల్ల, నిత్యం గుర్రంపందాలలో పాల్గొనడంవల్ల, వార్తాపత్రికలు చదువుతూ ఉండడంవల్లే, మూరేళ్ళు నిండినా తను ఆరోగ్యంగా ఉంటున్నానని శ్రీమతి ఇజబెల్లా కెన్నెడీ ఇటీవలే విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.

గుజరాత్‌లో కొత్తకాంగ్రెస్, పి. ఎస్. పి.ల మధ్య ఎన్నికల పొత్తు

అహమ్మదాబాద్, జనవరి 23: గుజరాత్‌లో కొత్త కాంగ్రెస్, పి.ఎస్.పి.ల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఈ పొత్తు ప్రకారం బరోడాలో పి. ఎస్.పి. అభ్యర్థిని కొత్త కాంగ్రెస్ సమర్థిస్తుంది. రాష్ట్రంలో మిగిలిన 23 నియోజకవర్గాలలోని కొత్త కాంగ్రెస్ అభ్యర్థులను పి. ఎస్. పి. సమర్థిస్తుంది.

బరోడాలో పి. ఎస్. పి. అభ్యర్థి శ్రీ పవన్ మెహతాతో పాతకాంగ్రెస్ అభ్యర్థి అయిన బరోడా మహారాజా శ్రీ గేక్వాడ్ పోటీచేస్తారు.

'కేంద్రాన్ని బలహీనపరచడమే ప్రతిపక్షాల ప్రధానలక్ష్యం'

దేశప్రగతికి తమ పార్టీ విధానాలే శరణ్యమని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటన

గోరఖ్‌పూర్, జనవరి 23: ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని సర్వవిధాలా పరిరక్షించదలచినట్లు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిన్న ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొమ్ముతిరిగిన రాష్ట్రాలలో ఎన్నికల రోజుల పర్యటన పూర్తిచేసి ప్రధాని చివరిరోజు ఇక్కడ యూనివర్సిటీ గ్రౌండ్సులో సుమారు లక్షమంది పైచిలుకు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

దేశంలో ప్రజాస్వామ్య ప్రగతి సాధన, తమ పార్టీ విధానాలవల్ల, కార్యక్రమాలవల్ల మాత్రమే సాధ్యం అవుతుందని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటించినప్పుడు ప్రజలు పదేపదే హర్షధ్వానాలు చేశారు.

"ప్రతిపక్షాలకు ఒక కార్యక్రమం కానీ, ఒక విధానంకాని లేదు. కేవలం ప్రజలను తప్పుత్రోవ పట్టించడం, కేంద్రాన్ని బలహీనపర్చడం—ఇదే వారి లక్ష్యం. కేంద్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని వారికి తెలుసు. అందుకే ఇలాంటివిధానికి పూనుకున్నారు" — అన్నారు ప్రధానమంత్రి.

శ్రీమతి ఇందిరాగాంధి గోండాలో అయోధ్య, బస్తీ, ఫైజాబాద్, సుల్తాన్‌పూర్‌లలో సభలలో ప్రసంగించిన తరవాత మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారు. వరుసగా మైళ్ళ దూరంగల ఈ పర్యటనలో వేలాది స్త్రీలు, పురుషులు, పిల్లలు ఆమెకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం ఇచ్చారు. ఆమె ఉపన్యాసాలు ఉత్సాహంతో విన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు.

గోరఖ్‌పూర్‌లోను ఇతర చోట్లను ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాల ఫ్రంట్‌ను విమర్శించారు. మరేమీ చేతకాక, నిరాశ,నిస్పృహలతో వారు కేంద్రాన్ని బలహీన పరచాలని ఇలాంటి వైఖరిని అవలంబించారని ప్రధాని అన్నారు. కేంద్రంలో బలమైన ఏకపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలను క్రమంగా అమలుజరపడం సాధ్యమని ఆమె తెలియజేశారు.

ఆమె ప్రసంగిస్తున్నప్పుడు కొందరు నల్ల రుమాళ్ళు వూపగా ప్రధాని అవినయాన్ని గురించి ప్రస్తావిస్తూ జనసంఘం, ఆర్. ఎస్. ఎస్. 1948 లో గాంధిని హత్యకు త్రోవతీసినట్టే వాతావరణాన్ని సృష్టించగా తాము ప్రతిఘటిస్తున్నారని చెప్పారు. అయితే ప్రజలకు అవసరమైన మంచి మార్గాన ప్రయాణించడానికి తాను, తమ పార్టీ కృతనిశ్చయులమైనామని, ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదీయమని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్ఘాటించారు. తాను నిజంగా వ్యవహరిస్తున్నానన్న ప్రతిపక్ష ఆరోపణలను ప్రధాని ఖండించారు. ఇంత పెద్ద దేశంలో ఒకే ఒక వ్యక్తి అన యిష్టం వచ్చినట్లు ఎలా వ్యవహరించగలరని ఆమె ప్రశ్నించారు. తాము ప్రజల ఆస్తిహక్కును రద్దు చేయదలచామన్న వాదనను ఆమె ఖండించారు.

వ్యతిరేక నినాదాలు

గోరఖ్‌పూర్‌కు పదహారు మైళ్ళ దూరంలో గల మణిరాంవద్ద ఎన్నికల సభలో ప్రధాని ప్రసంగించినప్పుడు ఎస్. ఎస్. పి., జనసంఘం, బి.కె.డి. అనుయాయులు ఇందిరాగాంధి వ్యతిరేక నినాదాలు ఇచ్చారు.

"ఇందిరాగాంధి వెనుదిరిగి పో! ఇందిరా గాంధి ముర్దాబాద్!" — అను నినాదాలు మిన్ను ముట్టినవి.

కాకినాడలో సాహిత్య కళాపీఠం స్థాపన

కాకినాడ, జనవరి 23 : ఆధుని కాంధ్ర సారస్వతంలో వివిధ ప్రక్రియలలో ఉత్తమ రచనలు సాగించుతూ వర్ధమాన రచయితలకు ఉత్సాహాన్ని ఇచ్చింది, ఉజ్వల రచనలు చేసేటందుకు యిక్కడ కొత్తగా 'సాహిత్య కళాపీఠం' అనే సాహితీ సంస్థ జనవరి 13 వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఈ క్రిందివారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక అయ్యారు. అధ్యక్షుడు : శ్రీ మురళాలి తివారీ జ్ఞానానందం, ఉపాధ్యక్షుడు : శ్రీ పిఠాపు నారాయణరావు, కార్యదర్శి : శ్రీ మారెళ్ళ శేషగిరావు, కోశాధికారి : శ్రీ చోడగిరి చంద్రరావు సభ్యులు : శ్రీయుతులు గానాల రామకృష్ణయ్య, పొలిని స్వామిరాజు, బత్తుల రామారావు, వడ్డమూడి బాబూ రాజేంద్రప్రసాద్, బూదాల ఆపారాము.

కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డులు

న్యూఢిల్లీ, జనవరి 23: కేంద్ర సంగీత నాటక అకాడమీ జనరల్ కౌన్సిల్ వార్షిక అవార్డులకు నిన్న ప్రముఖ సంగీత వేత్తలు, కళాకారులను ఎన్నిక చేసింది.

తమిళ రాష్ట్రపథమంగా మైసూరులోని యక్షగాన విభాగాన్ని ఈ అవార్డుకు ఎన్నిక చేశారు. ఈ అవార్డును శ్రీ కె. శివరామ్ హెగ్డేకు ఇస్తారు.

1970 వ సంవత్సరానికి వార్షిక అవార్డుల కోసం నిన్న ఎన్నుకున్న వారికి రాష్ట్రపతి వచ్చే మార్చిలో వాటిని ప్రదానం చేస్తారు.

సంగీతం (గాత్రం) లో ఈ అవార్డుకు హిందుస్థానీ గాయకుడు శ్రీ నిసార్ హుస్సేన్ ఖాన్‌ను, వాద్యసంగీతానికి (తబ్లా) శ్రీ హబీబ్ ఖాన్‌ను ఎన్నిక చేశారు.

కర్నాటక గాత్ర సంగీతంలో శ్రీమతి యం. యల్. వసంతకుమారిని, వాద్య సంగీతంలో (వీణ) మైసూరుకు చెందిన శ్రీ వి. దొరస్వామిని ఎన్నిక చేశారు.

నృత్య విభాగంలో భరత నాట్యానికి శ్రీమతి శాంతారావును, కథాకళిలో శ్రీ మంకుళం విష్ణు నంబూద్రిని, ఒడిస్సీలో శ్రీ పంకజ్ చరణ్ దాస్‌ను, ప్రయోగాత్మక, సృజనాత్మక నృత్యంలో శ్రీ మృణాలినీ సారాభాయ్‌ని ఎన్నిక చేశారు.

అమెరికాలో నూతన విప్లవ సాధనకు నిక్సన్ నిశ్చయం

కాంగ్రెస్ సభ సహకారానికై విజ్ఞప్తి

వాషింగ్టన్, జనవరి 23 : ప్రజలకు శ్రేయస్సు సౌకర్యాల అభివృద్ధి, ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు వివిధ రాష్ట్రాలకు ఇతోధికమైన ఆర్థిక సహాయం, మొదలైన కార్యక్రమాలకై తాను ప్రారంభించనున్న "నూతన విప్లవం"తో సహకరించాలని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ నిన్న కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.

"యుద్ధం, ద్రవ్యోల్బణం, అనైక్యత, పెరిగిపోతున్న నేరాలు మొదలైనవాటితో కూడిన భయంకర స్వప్నం నుండి అమెరికా మేల్కొంచి మరింతకు పురోగమించ తగిన సమయం ఆసన్నం అయింది" రిచర్డ్ నిక్సన్ నిన్న కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ హెచ్చరించారు. దేశంలో సంస్కరణలు తేవటానికై తాను సంకల్పించిన "నూతన విప్లవం" అమలుజరపటంలో కాంగ్రెస్ తనతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించటానికై పరిశోధనలకు అదనంగా పది కోట్ల డాలర్లు మంజూరు చేయాలని, అమెరికాలో ప్రతి కుటుంబానికి కనీసాదాయం లభించేటట్లు 'కుటుంబ సంక్షేమ పథకం' ఒకటి అనుమతించాలని, వాతావరణం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రెసిడెంట్ నిక్సన్ ప్రతిపాదించారు.

అమెరికా ప్రెసిడెంట్ పదవికి 1972లో ఎన్నికలు జరుగవలసి ఉన్నది. ఈ ఎన్నికలలో నిక్సన్‌కు డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి పోటీ తీవ్రంగా ఉండగలదని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పోటీని ఇప్పటినుంచే ఎదుర్కొనటానికై నిక్సన్ ఇప్పటికంటే తీవ్రంగా వాదాన్ని ప్రారంభించినట్లు కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగం సూచిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఫెర్నాండెజ్‌కు మహారాష్ట్ర పాతకాంగ్రెస్ సూచన

బొంబాయి, జనవరి 23: పూనా సిటీ నుంచి గాని లేదా జలగావ్ నుంచిగాని పోటీచేయవలసిందిగా మహారాష్ట్ర పాత కాంగ్రెస్ కమిటీ నేడు ఎస్. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ జార్జి ఫెర్నాండెజ్‌ను కోరింది.

దక్షిణ బొంబాయి సీటుకు పోటీ చేయనున్నట్లు శ్రీ ఫెర్నాండెజ్ చెయ్యనే ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.

శ్రీ ఫెర్నాండెజ్ ఇందుకు అంగీకరించే పక్షంలో, రెండు స్థానాలకు తమ అభ్యర్థులకు ఉపసంహరించగలమని పాత కాంగ్రెసు ప్రకటించింది.

తెనాలి విద్యార్థుల సమ్మె కొనసాగింపు

తెనాలి, జనవరి 23: తెనాలి వి. ఎస్. ఆర్. కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులు నిన్న తమ నిరవధిక సమ్మెను కొనసాగించారు. తరగతుల నుండి వారు బైర్‌హాజరైనారు. విజయవాడ, గుంటూరుల నుండి వచ్చే బస్సులను వారు నిలిపివేశారు. తమ అభ్యర్థనలను సాధించే నిమిత్తం వారు జనవరి 25 వ అన్ని కళాశాలల విద్యార్థులు కలిసి ఒక సభా వేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. (మ. వి.)

అహమ్మదాబాద్, జనవరి 23: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్ టిక్కెట్టుపై, తాను ఇండిపెండెంటుగా పోటీచేయ గలనని రద్దు అయిన లోక్‌సభ సభ్యుడు శ్రీ ఇంద్రులాల్ యాజ్ఞిక్ నిన్న అన్నారు.

ఋతుక్రమం ఆలస్యమైతే ?
వివాహపరమైన ప్రఖ్యాతిగాంచిన 'దేవిపిల్స్' వాడండి

'దేవిపిల్సు' ముఖ్యంగా ఆలస్యమైన,క్రమమయిగాకాక పోయిన,బాధతోకూడిన,లేక ఆగిపోయినఋతువుకేదేవిపిల్సు బాగుగ గుణమిచ్చును
ఒక్క పెట్టె ద్రవ్యముంచోద్రే క్రమమగానూ, తయారు గాను పనిచేయును ... ఒక్కరోజు ... ఏకోస్ కలుగుతుంది
FULL COURSE 28 TABLETS Rs...
HALF COURSE 14 TABLETS Rs...
ప్రఖ్యాతిపొందినవిధము
SEENU & Co., MADRAS-81
పెద్ద కెమిస్టులు, దగ్గర అందరివద్దను లభించును.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ (జాయింట్) స్కీము

షార్ట్ టెండరు నోటీసు

నెం. 2 ఆఫ్ 1/1971.

(1) రిజిష్టర్డు కంట్రాక్టరులనుండి అంప్సమ్ కంట్రాక్టు పద్ధతిపై ఈ క్రింద ఉదహరించబడిన పనులకు సీలువేయబడిన టెండర్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఆపరేషన్ డివిజన్, జాలాపుట్ పోస్ట్, కొరాపుట్ జిల్లా (ఒరిస్సా) వారిచే ఆయన ఆఫీసులో 30—1—1971 తేదీ సాయంత్రం 4—00 గంటలవరకు స్వీకరించబడి, అదేరోజున సాయంత్రం 4—30 గంటలకు తెరవబడతాయి.

(2) టెండరు ఫారాలు కోరే దరఖాస్తుకు వాటి ఖరీదుకు జైపూర్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సొమ్ము చెల్లించబడగల పద్ధతిని క్రాస్‌చేసిన డిమాండు డ్రాఫ్టు ను జత పరచవలెను లేదా రొక్కంగాని, మనియార్డరుద్వారా గాని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఆపరేషన్ డివిజన్, జాలాపుట్‌కు చెల్లించవలెను. ఇర్నెస్టు మనీ ధరావతు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఆపరేషన్ డివిజన్, జాలాపుట్ పేర స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జైపూర్‌లో సొమ్ము చెల్లించబడగల పద్ధతిని క్రాస్ చేసిన డిమాండ్ డ్రాఫ్టురూపంలో చెల్లించవచ్చు.

(3) టెండరు ఫారాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఆపరేషన్ డివిజన్, జాలాపుట్, వారి ఆఫీసునుంచి 15—1—1971 తేదీనుంచి ఆఫీస్ వర్కింగ్ రోజులలో ఆఫీస్ వేళలలో పొందవచ్చును. టెండర్లు తెరిచే తేదీని టెండరు ఫారాలు అమ్మబడవు.

(4) ఏటెండరునైనాగానీ, అన్ని టెండరులనుగాని ఏకారణాలు తెలుపకనే తిరస్కరించే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సివిల్ ఆపరేషన్, జాలాపుట్ వారికి కలదు.

(5) టెండరు ఫారాలను పోస్టులో పంపవలసి వస్తే రవాణాలో అవి పోయినా, ఆలస్యంగా అందినా ఏవిధంగానైనా పోస్టులో అందడంలో ఆలస్యం జరిగినా డిపార్టుమెంట్ బాధ్యత వహించదు.

(6) టెండరు ఫారాల ఖరీదు ఏపరిస్థితిలోను వాపసు యివ్వబడదు.

పని వివరం

వరుస నెం.	పని వివరం.	టెండరు షెడ్యూలు ఖరీదు	ఎర్నెస్టు మనీ ధరావతు	కంట్రాక్టు కాలపరిమితి
		రూ—పై	రూ. న.పై	
1.	అంబ్జిపుట్ సర్జి టాంకు రోడ్డుకు ఒక కోటింగ్‌తో తారువేయుట.	10—30	1,370—00	6 వారాలు
2.	ఒంకదెల్లి వద్ద అనుపత్రి భవన విస్తారం మిగిలిన పని.	10—30	140—00	6 వారాలు
3.	ఒంకదెల్లి వద్ద ఆసుపత్రి దెబ్బతిన్న మోటారు పోయే రోడ్డుకు స్పెషల్ రిపేర్లు.	10—30	1,000—00	6 వారాలు

(సం) జి. వి. మిశ్రా,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఆపరేషన్, జాలాపుట్.

ప్రకటన

స్టేట్ ఆర్కైవ్స్, తార్నాకా, హైదరాబాద్ - 7.

నెం. 1 యం యల్/320/70

సంస్కృత పండితుల, తెలుగు పండితుల ఉద్యోగాలకు (రు. 140—9—230—10—280) స్కేలు అలవెన్సుల పై) దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. ఈ ఉద్యోగాలు తాత్కాలికమైనవి. చతుర్ల ప్రణాళికాకాలంలో కొనసాగవచ్చు.

1 సంస్కృత పండితులు — 4 స్థానములు (పోస్టులు)

అర్హతలు : (డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా)

1. బి. ఒ. ఎల్. డిగ్రీ లేదా ఇండియాలోని ఏ యూనివర్సిటీ నుంచి అయినా తత్సమానమైన డిగ్రీ లేదా వేదాంత శిరోమణి, లేక మీమాంస శిరోమణి లేక సాహిత్య శిరోమణి లేక ఉభయ భాషా ప్రవీణ లేక సంస్కృతంతో విద్వాన్ 'ఏ' సర్టిఫికెట్ లేదా ప్రాచ్య భాషాధ్యయనం సంస్కృతం (ఓరియంటల్ లెర్నింగ్) లో డిప్లమా — రిపేర్పు, కేటలాగుల తయారుచేయుట, ప్రాచీన వ్రాతప్రతుల ప్రచురణలో కనీసం అయిదు సంవత్సరాల అనుభవం.

2 సంస్కృతం: దేవనాగరి (ప్రాకృత) లిపి లోను, తెలుగు భాషలోను పాండిత్యం. వయస్సు:

సెలెక్షన్ జరిగే సంవత్సరంలో జూలై మొదటి తేదీ నాటికి వయస్సు 55 సం. రాలు పూర్తి అయివుండరాదు. అర్హతలు కలిగి లేదా రిపేర్పు, కేటలాగింగ్, ప్రాచీన వ్రాతప్రతుల ప్రచురణలో అనుభవం కలవారి వయఃపరిమితి 65 సం. రాల వరకు ఉండవచ్చు.

అర్హతలు : (ట్రాన్స్‌ఫర్ ద్వారా)

1. బి. ఒ. యల్. డిగ్రీ కలిగి వుండాలి లేదా ఇండియాలోని ఏ యూనివర్సిటీనుంచి అయినా పొందిన తత్సమానమైన డిగ్రీ వుండాలి. లేదా సంస్కృతం ప్రాచ్య భాషాధ్యయనంలో (ఓరియంటల్ లెర్నింగ్) డిప్లమా కలిగి వుండాలి.

2 ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సర్వీస్‌లోగాని, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్‌లోగాని అయిదు సంవత్సరాలకు తక్కువకాకుండా పని చేసి వుండాలి.

2. తెలుగు పండితులు: 3 స్థానములు (పోస్టులు)

అర్హతలు : (డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా)

1. ఇండియాలోని ఏ యూనివర్సిటీనుంచి అయినా బి. ఒ. ఎల్. డిగ్రీ లేదా వేదాంత శిరోమణి, మీమాంస శిరోమణి లేదా సాహిత్య శిరోమణి లేదా ఉభయ భాషా ప్రవీణ. లేదా తెలుగుతో విద్వాన్ 'ఏ' సర్టిఫికెట్.

లేదా

తెలుగు ప్రాచ్య భాషాధ్యయనం (ఓరియంటల్ లెర్నింగ్) లో డిప్లమా, రిపేర్పు, కేటలాగింగ్, ప్రాచీన వ్రాతప్రతుల ప్రచురణలో కనీసం అయిదేళ్ళ అనుభవం.

2. తెలుగు సంస్కృత భాషలలోను దేవనాగరి (ప్రాకృత) లిపిలోను పాండిత్యం. వయస్సు: సెలెక్షన్ జరిగే సంవత్సరంలో జూలై 1 వ తేదీనాటికి 55 సంవత్సరాలు వయస్సు పూర్తి అయి వుండరాదు. అర్హతలు కలిగి లేదా రిపేర్పు, కేటలాగింగ్ ప్రాచీన వ్రాతప్రతుల ప్రచురణలో అనుభవం కల అభ్యర్థుల విషయంలో వయస్సు పరిమితి 65 సంవత్సరాలవరకు సడలించబడవచ్చు.

అర్హతలు : (ట్రాన్స్‌ఫర్ ద్వారా)

1. బి. ఒ. ఎల్. డిగ్రీ లేదా ఇండియాలోని ఏ యూనివర్సిటీ నుంచి అయినా పొందిన తత్సమానమైన డిగ్రీ లేదా తెలుగు ప్రాచ్య భాషాధ్యయనం (ఓరియంటల్ లెర్నింగు) లో డిప్లమా.

2. ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సర్వీస్‌లోగాని, ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో గాని కనీసం అయిదేళ్ళు పనిచేసి వుండాలి.

(సం) వి. సీతాపతి,
డైరెక్టర్.

కవితలో శిల్పం

శ్రీ వడలి మందేశ్వరరావు

ప్రవిత్యంలో శిల్ప మన్నది ఒక విధంగా అసంగతమైన విషయం.

ఏమంటే కవిత్వము శిల్పము విభిన్నమైన పరికరాలను ఆశ్రయించి ఉండే కళలు. శబ్దానికీ, రాయికీ ఎట్టి పోలికా లేదు. శబ్దము కంటికి కనుపించనిది కాగా, రాయి ఉలుకూ, పలుకూ లేక ప్రత్యక్షంగా మూడు పరిమాణాలలో గోచరిస్తుంది. అంతేగాక, శబ్దాన్ని ఆశ్రయించిన కవిత కాలాన్ని ఆశ్రయించి ఉంటూ, క్షణక్షణా విర్భూతిని పొందుతూ ఉంటుంది. కావ్యమంతా ఒకేసారి శ్రవణేంద్రియ గోచరమవడం అశక్యం. ఒక శబ్దము వెనుక మరొకటి శ్రవణగోచరమవుతూ, కొంత కాలావధికిమనకు కావ్యమంతా విశదమవుతుంది. ఇక శిల్ప మన్నది దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది. ఒక శిలావిగ్రహ మంతా ఒక్కసారే చక్షురింద్రియ గోచర మవుతుంది. అంటే కావ్య సౌందర్య ఆవిష్కరణ కాలము యొక్క అధీనము కాగా, శిల్పము యొక్క సౌందర్యము మూర్తి పదార్థాలను ఆశ్రయించుకొని ఉంటుంది.

కానా, కాలము నాశ్రయించుకొని ఉండేవి కవిత్వము, సంగీతము—అనే శ్రవ్య కళలు, ఒర్తా పాడవలను లేక దేశాన్ని ఆశ్రయించి ఉండేవి శిల్పము, చిత్రలేఖనము. (నాట్యము వంటి మిశ్రకళలు కాలాన్ని, దేశాన్ని కూడా ఆశ్రయించి వుంటాయి. అది వేరే విషయం.) ఇందులో ఇంకో చిత్ర మేమంటే సంగీతము కవిత కన్నా కూడా కాలాధీనమైన కళ. ఇందులో శ్రోత పూరి పురుతుగా, మెలకువగా ఉండాలి. ఏమంటే, ఒక కావ్యాన్ని రెండవ తూరి చదువవచ్చు, అప్పటి మన అనుభూతి మొదటిసారికన్నా భిన్నమైన దైనా, అదే కావ్యాన్ని చదువుతున్నామన్న తృప్తి కలుగుతుంది. కాని, రికార్డు కాబడని సంగీతమైనా గాయకుని ప్రతిభ ఆధారపడి ఉన్నప్పుడు, ఒకసారి ఆలపించబడిన రాగమే రెండుసారి సరిగ్గా అదే విధంగా ఆలపించ బడుతుందన్న నమ్మకం లేదు. ఈ రెండు శిల్పు పోల్చితే రాగమైనా, అవి వ్యక్తిగతంలో, ఆలాపనల్లో వైవిధ్య ముండ వచ్చును. అంటే కవి, గాయకులలో కవి కావ్యానికి కాలములో వున్నంత స్థిరత కూడా సంగీతానికి లేదు. ఇది బొత్తిగా తాత్కాలికము.

అంటే కాలమును ఆశ్రయించి ఉండ టంలో కవితలో కన్నా సంగీతములో ఎక్కువ నైష్కర్ష్యం ఉన్నదన్నమాట. ఇక దేశాన్ని ఆశ్రయించుకొని ఉండడంలో చిత్ర లేఖ నం పొడవు, వెడల్పు అనే కోణాలా ఉండగా శిల్పం మూడు పరిమాణాలలో ఆవిర్భవిస్తుంది.

అందుచేత పరికరాలను దృష్టిలో ఉంచుకొని చూడగా, శిల్పమునకు సంగీతానికి చాలా తేడా. శిల్పం, కవిత్వం కూడ అంత వేరు అయిన కళలు కావు.

కాగా, కవిత్వంలో శిల్ప మున్నది ఒక విధంగా విరోధాభాసకు మంచి ఉదాహరణ కావచ్చు.

కాని, ప్రాచీనకాలం నుంచి దృశ్యకళ అయిన శిల్పం, చిత్రలేఖనాలకు శ్రవ్యకళ అయిన కవిత్వానికి ప్రయోజనంలోనే గాక ప్రయోగంలో కూడా సామ్యాన్ని చూపిస్తున్న విమర్శకులు ఎందరో ఉన్నారు.

ఒక శిల్పార్థి విమర్శకుడు కవిత్వమంతో పోలికరించే చిత్రం, చిత్రమన్నది మూగ కవిత, పలుకు నేర్చిన కవిత అన్నాడు. ఇది ఎంత సొంపుగావున్న వాక్యం: కవిత్వమంత మధురంగా ఉండడమే కాకుండా ఇందులో ఎంతో సత్య మున్న దనిపించ డానికి అవకాశం లేకపోలేదు.

ఏమంటే చిత్రలేఖనం, కవిత్వం, కూడ కళలే. కళలన్నీ ఒకే కోవకు చెందినవనీ, వాట్ల ప్రయోజనం అనుకరణ అనీ, అరిస్టాటిల్ సిద్ధాంతీకరించాడు. దీనిలో సత్యం లేకపోలేదు. అందుచేత కళలన్నిటినీ ఈ దృక్పథంతోచూచినప్పుడు కవిత, చిత్రలేఖనం ఒకదాని నొకటి పోలి ఉండటమే కాక, విభిన్న భూమికలను ధరించిన కళల్కే వలె కనబడవచ్చును.

అలాగే మనలో కూడా కవితలలో శిల్పాన్ని గూర్చి తరచు ప్రస్తావించబడుతూ వుంటుంది. కావ్యశిల్ప మన్నపదం, కావ్యశిల్పంలో తక్కువ ప్రాముఖ్యం—మున్నగు విషయా లన్నీ కూడా కవిత్వాన్ని శిల్పాన్ని చాలా దగ్గరగా తీసుకొని వచ్చాయి.

• • •

దృశ్యకళ అయిన శిల్ప చిత్రలేఖనాలకు శ్రవ్యకళ అయిన కవిత్వానికి గల అవధు లను గురించిన చర్చ కూడా జరిగింది. లెస్సింగ్ అనే జర్మను విమర్శకుని లాకూన్ అనే గ్రంథంలోని ప్రధానాంశము ఇదే. లాకూన్ తన ఇద్దరి కొడుకులతో బాటు విషసర్పాల పాలబడతాడు. ఈ విషయాన్ని వర్జిల్ కవి కావ్యంలో వర్ణించాడు. ఇదే వస్తువు శిల్పంలో మలచబడింది. ఇందులో ఎవరు ఎవరిని అనుకరించారు అన్న ప్రశ్న కాదు ముఖ్యం. కవితకు శిల్పానికీ గల అవధులవల్ల కవి, శిల్పి, ఒకే సంఘటనకు ఎలా రూపకల్పనచేసారో చూపడమే ప్రధానమైన అంశం. వర్జిల్ భయంకరమైన రోదన ధ్వనులను వినిపింప జేస్తాడు. కాని, శిల్పంలో రోదన ధ్వనులు నిట్టూర్పులుగా విరచించబడ్డాయి. అలా గాక, లాకూన్ నోరు తెరిచి ఆక్రందనం చేస్తున్నట్టుగా చూపి వుంటే, శిల్పం జుగుప్సను కల్గిస్తుంది. వర్జిల్ విషసర్పాలు లాకూన్ నడుమును రెండుసార్లు, మెడను రెండుసార్లు చుట్టి వేసికొన్నట్టు వర్ణించాడు. శిల్పి వీటిని కాళ్లను, మొలను చుట్టివేసినట్లు రూపకల్పన చేసాడు. వీటన్నింటివల్లా తేలే సారాంశ మేమంటే, కవి, శిల్పి వారి వారి పరికరాలను ఆధారంగా చేసుకుని ఒకే వస్తువుకు వేర్వేరు విధాల రూపకల్పన చేయాలి. వర్జిల్‌ను యథాతథంగా శిల్పి అనుకరిస్తే, జుగుప్సను కల్గించడమే కాక, శిల్పం తన ప్రయోజనాన్ని ఏమీ సాధించలేక పోతుంది. అలాగే వర్జిల్ శిల్పిని అనుకరించివుంటే, అతని వర్ణనలలో ధ్వని ఉండదు.

ఈ విచారణ అంతా 18 వ శతాబ్ద ఆరంభంలో పాశ్చాత్య దేశాలలో దృశ్య, శ్రవ్య కళలన్నీ ఒకే కోవకు చెందిన వన్న భావాన్ని తీవ్రంగా విశ్వసించడంతో ప్రారంభమైంది. కవితలో చిత్రలేఖన రీతులు పాటించాలనీ, చిత్రలేఖనం కవిత చేసే పని చేయాలనీ కళాకారులు సంకల్పించారు. వర్ణనాత్మకమైన సకవితకు ఆరోజుల్లో ఎక్కువ ప్రాముఖ్యం కల్గింది. దీనివల్ల విషయ వివేచన అవసరమైంది. ఏ కళల ప్రాబల్యం వల్ల కళల అవధులను నిర్ణయించ వలసి వచ్చింది. తత్ఫలితంగా : చిత్రలేఖనం సాధారణంగా కంటికి కగుపిస్తూన్న నిశ్చలమైన వస్తువులకు రూపకల్పన చేయడానికి అనుకూలమైన కళ అన్నారు. కంటికి అగుపిస్తూ చరచర నడిచే వస్తువుకు కవిత రూపకల్పన చేస్తుం దన్నారు. కవిత కద లికలకు ప్రాధాన్యమిస్తే, చిత్రలేఖనం ఒక దాని ప్రక్క నొకటి వుస్తూ సంస్థితిలో ఉన్న వస్తువులకు ప్రాణం పోస్తుంది. కవిత్వం చర్యలకు ప్రాముఖ్య మిస్తుంది. దీనిలో వెనుక నొకటి చర్యలు కాలంలో ఆవిర్భవిస్తాయి. శిల్పం తత్కాల భావ నిర్ధరక్షణ శకలమును మాత్రమే ఆవిష్కరింప గల్గుతుంది. దీనికంతా కారణం కవిత కాలాధీన మవడం, చిత్రలేఖనం, శిల్పం స్థలాధీన మవడం.

దీనినిబట్టి వర్ణనలో కవితలో బొత్తిగ స్థానం లేదని మనకు తోచడం సహజం. కాని, వర్ణనాత్మకమైన సాహిత్యం మనకు ఎంతో ఉంది. నన్నయ వర్ణనలో గడసరి. ఎర్రన హరివంశంలో సీస పద్యాన్ని చూడగానే వర్ణనకు ఎదురు చూస్తుంటాము. కృష్ణదేవరాయలు వర్ణనలో ఘటికుడు. ప్రబంధ కర్తలలో వర్ణనల పొంతకు పోని కవి లేకపోవడమే గాక, అష్టాదశ వర్ణనలు కావాలని కవులను శాసించారు ఆలంకారికులు. భావ కవితలో వర్ణనాత్మకమైన కవితాభాగం తక్కువ దేమీ కాదు. వర్ణనాత్మకమైన కవిత ఇంత విపులంగా కవిపిస్తుండగా, కవితనుంచి వర్ణనలను వెలివేయడ మన్నది అసంబద్ధమే అవుతుంది.

కానీ, ఈ వర్ణనలనే పరికిస్తే కవి చేసే వర్ణనలకు, చిత్రకారుని చిత్రాలకూ ఎంతో తేడా ఉంటుందని తోచక మానదు. ప్రబంధ సుందరి వ్యంగ్య చిత్రకారునకు బాగా ఉపయోగపడుతుంది కాని, సరియైన చిత్రకారునికి ఉపయోగపడదు. ఏమంటే, ఇందులోని అలంకార స్పర్శవల్ల సత్యంగము రూపాంతరాన్ని పొంది, పర్యవసానంగా కవి ప్రతిభకైనా విస్మయం తాము. రూపుకట్టిన లావణ్యానికైనా విభ్రాంతుల మవుతాము. ప్రబంధ కవుల పద్యాలలో ఉత్ప్రేక్షించవడంలోని కవి సామర్థ్యానికి ముగ్ధుల మవుతాము. నన్నయ పంటికవులువర్ణితాంశాల ప్రాణంపోస్తారు.

ఇంకో చిత్రం : హోమర్ వాల విపులంగా అకిలీస్ డాలును వర్ణించాడని లెస్సింగ్ చెపుతూ, అయితే అందులోని వర్ణన నిజానికి డాలును వర్ణించడం కాక అది ఏ యే పరికరాలతో ఎవ్విధంగా తయారు కాబడిందో వర్ణించాడనీ, అది కవిత్వ పద్ధతి — అని అన్నాడు. ఆంధ్రమహాభారతం లోని ఆదిపర్వంలో దీనికి మంచి సాదృశ్యం ఉన్నది. అది కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో ప్రదర్శనాగారం వర్ణింప బడిన తీరు. ఇందు ప్రదర్శనాగార వర్ణన కాదు కనబడేది, అది ఎలా తయారయిందో అదే చూపబడింది.

"ధృతరాష్ట్రుండు గుమారుల విద్యా సందర్శన రంగంబు రమ్యంబుగా జేయింపుమని విదురుం బంచిన నతండు వర్ణి యుని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయాంబును, వపాకృత వృక్ష గుల్మ వల్మీక వల్లీకంబును, నంగీకృత పూర్వోత్తర స్నవంభును, సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును, దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును, విరజీకృత రజోధూసర స్థలంబును, విరచిత బహువిధ ప్రేక్షాగార మంచక ప్రపంచంబును, నానావిధ నవ పల్లవ తోరణ వందన మాలాలంకృత ద్వార దేశంబును, ప్రతిదిశ నిర్వర్తిత శాంతిక బలివిధానంబునుంగా జేయించినం ..."

దీన్ని చదువుతుంటే మనకు తోచేది కవి రంగస్థలాన్ని వర్ణిస్తున్నాడన్న భావమే కల్గుతుంది. ఇది నిజానికి కవి కల్గించే భ్రాంతి.

పరికరాన్ని బట్టి కవికి కొన్ని హద్దులు ఏర్పడినా, ఈ అవధులను అధిగమించుతూ చిత్రకారుని కుంచెలా కవి కలాన్ని నడుపుతున్నాడన్న భ్రాంతిని కల్పించడం లోనే కవి ప్రతిభ ఇమిడి ఉంటుంది. అలా కాకుండా కేవలం చిత్రకారుని వలెనే రూపకల్పన చేయాలని కవి సంకల్పించినా, అందులో ఏ ఇతరమైన విషయాల వల్లనో పద్యానికి పరిపూర్ణమైన అందంలభిస్తుంది. కాని, కేవలం చిత్రణ వల్లనే లభించే అందం స్వల్పమైనదే. ఒక ఉదాహరణ :

"చెవిదాకన్ గొనయమ్ము లాగి,
చెరకున్ సింగాణి నీ వెక్కువె
ట్టు విలసమ్మును, లేతనవ్వే
లయు చూడ్కుల్ మెప్పు లందియుగా
వవలోకింపుము బూవుటమ్ము
రతి నీ కందింప, డెందమ్ములన్
గదియు న్నాలెడు లక్ష్యశుద్ధికి
నమస్కారమ్ము మీనధ్వజా !"
— సౌందరనందము

ఈ పద్యమువల్ల మనకు కలిగే ఆనందం వర్ణన వల్లనే అంటే, అది కేవలం ఒక అంచెలో మాత్రమే లభించేది అవుతుంది. పద్యానికి ప్రాణమంతా 'మీనధ్వజా !' అన్న సంబోధనలోను, 'లక్ష్యశుద్ధికి నమస్కార' మనడంలోను అందాన్ని చిత్రకారుడు సాధించగల్గినా, 'మెప్పు లందియు డం' అన్న సొగసు కవి శబ్దం వల్ల సాధించిందే ! కాగా, పద్యం మొత్తం మీద ప్రధానమైన సౌందర్య మంతా కవిత్వగతమై ఉంటూ, అది వర్ణన వల్లనే సాధింపబడిన దన్న భ్రమను మనకు కల్పించడంలోనే కవి నేర్పరితనం వెల్లడవుతోంది. అంతేకాదు, ఇది అశ్వాసారంభాన చెప్పబడిన పద్య మయితే, అసలు కథలోని నాయిక నాయకుని కర్ణోత్పలముతో ఒక చిన్న దెబ్బ వేస్తుంది. వాళ్ళ దాంపత్యం రతీ మన్మథుల దాంపత్యాన్ని కూడా మించిపోయింది. అందుచేతనే కవి నీ "లక్ష్యశుద్ధికి నమస్కారము మీనధ్వజా !" అంటున్నాడు. అయిగో ఇక్కడి లక్ష్యశుద్ధి అక్కడి వరకు వ్యాపించడంలోనే ఇందులోని కవిత్వం గుబాళిస్తోంది. చిత్రంలోని అందం అక్కడి కక్కడే ఆగాలి, మిగతాది మనం వూహించుకోవాలి.

చిత్రకారుడు భావి కథను మనం వూహించడానికి అనువైన ఒకానొక సన్నివేశాన్ని తీసుకొంటాడు. నాందీప్రస్తావనతో భావి కథార్థ సూచన చేయడం వంటిది శిల్పం. కాని, అది నాటకం కాదు, పాటకారంభాన్ని సూచిస్తుంది. అసలు కథ నాంది ప్రస్తావనా సంతరమే ఆరంభ మవుతుంది. అంటే, శిల్పాచార్యుని పని ఎక్కడ ఆగి పోతుందో అక్కడినుంచి కవి పని ప్రారంభ మవుతుం దన్న మాట !

శిల్పానికి, చిత్రకారుడు కాని, ఒకానొక విన్యాసాన్ని కునకు ఆవిష్కరింపచేస్తే, కవి — కథకుడు — ఆ సమార్తికి కదలికలు కల్పించి, అవసరమైతే పెరిగేటట్లు చేస్తాడు. ఉదాహరణకు:—కలభాషిణిని చూడండి. ప్రారంభంలోని కలభాషిణి "ఏతి నటు నిటు ఒరుగు" తుంది. ముకురంలో నాయిరుగ్ధము చూసి రంభతో 'ఓ ! పోవే యున్న ఓ ! పోవే యుంచు, నీ వంత యున్న నీ వెంత యుమును' అని పాంతవాన్ని దాల్చింది, చివర "నారదునిత పల్కు లిప్పుడు లనక నన్నొద రేనారు ? అతియుగాక దుష్ట మున్నవాద" అన్నప్పటి ఈ కలభాషిణి వేరు. కలభాషిణి శిల్పంలో ఎలిస్తే, ఇన్ని రకాల కలభాషిణులు కనబడరు. కాని, ఇందరు కలభాషిణులు మొదటి కలభాషిణిలోనే ఉన్నారు. అంటే శిల్పంలోని ఒక్క కలభాషిణే కావ్యములో పది కలభాషిణులుగా కనబడుతుంది. శిల్పంలో ఒక విత్తునే మనం చూడగల్గితే కావ్యంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లే మహావృక్షాన్నే చూడగల్గుతాము.

• • •

ఇంతవరకు దృశ్యకళలకు, శ్రవ్య — అయిన కవితకు గల పరిమితులను చర్చించాము. అయితే, ఈ కళ లన్నింటికీ కొన్ని సమాన — సామాన్య — ధర్మా లను కూడా ఆదినుంచీ చూస్తూ వచ్చిన విమర్శకులు లేకపోలేదు. అరిస్టాటిల్ ఇతివృత్తాన్ని చిత్రకారుని రేఖాచిత్రం తోటి, భావ చిత్రంతోటి పోల్చాడు. కవి వాడే శబ్దాలు, అలంకారాలు, చిత్రకారుని రంగుల వంటివి అన్నాడు. ఈ విధంగా ఈ కళలకు గల పోలికలను మనం దృష్టితో ఉంచుకుంటే, కావ్యంలోని శిల్ప సౌందర్యాన్ని తటస్థమైన పదానిమించి విడదీసి చూడ గల్గుతాము.

చిత్రకారుడు రేఖలను, రంగులను, ఆకారాలను, దిద్ది తీర్చడాన్ని రచనా పరిష్కృతి అనుకోవచ్చు.

అదీగాక, సాధారణంగా చిత్రకారుడు ఒక చట్టాన్ని అమర్చుకుంటాడు. అది ఒక త్రిభుజాకారమైన దవవచ్చును, ఆ త్రిభుజం ఒక ప్రక్కకు వంగి ఉండవచ్చు, లేక పోతే రెండు మూడు త్రిభుజాలతో ఆ చట్టాన్ని ఏర్పరచుకొన వచ్చును. ఈ చట్టాని పల్ల చిత్రాలన్నీ ఒకే విధంగా కనబడక దేని కది ప్రధానమైనదనిపించే కనబడుతుంది. అంతేకాదు, చిత్రకారుడు నిలువు రేఖలను సమాంతర వక్ర రేఖలను, తన చిత్రంలో వాడుతూ పొందికనాన్ని గాని, విశ్వసత్వాన్ని గాని, కదలికను గాని సాధించ వచ్చును. ఒక్కొక్కప్పుడు రచనా పరిష్కృతి కేవలము రంగులను వాడటం తోటే సాధించవచ్చును.

జాగ్రత్తగా ఆలోచిస్తే, దృశ్యకళలోని ఈ లక్షణా లన్నీ శ్రవ్యకళ అయిన కవితలో కూడా సాధింపబడుతూ ఉంటాయి. కవి ఒక్కొక్కప్పుడు ఒకే ఒక విషయానికే ఇతివృత్తాన్ని పరిమితం చేస్తాడు. దాని పరాకాష్ఠ ఏ మధ్యలోనే వచ్చేటట్లు చేస్తే అది ఒక సమబాహు త్రిభుజాకారంగా ఉండే నిర్మాణం అనుకోవచ్చు. కాని, చిన్న కథలలో పరాకాష్ఠ సరిగ్గా మధ్యలో వస్తే, కథ రక్తికట్టక, చివరికి తేలిపోతుంది. అందుచేత ఈ పరాకాష్ఠ త్రిభుజ శిరాన్ని ఒక ప్రక్కకు వంగిఉండేటట్లు చేస్తాడు కథకుడు. చిత్రకారుడు రెండు మూడు త్రిభుజాలతో ఒక నిర్మాణాన్ని నిర్మించినట్లే, కవి రెండు మూడు విషయాలను ఇతివృత్తాలను — తీసికొని, వీటిని ఒక దానితో మరొకటి బిగుసుకునేటట్లు చేస్తాడు. ప్రధాన ఇతివృత్తాన్ని అప్రధాన ఇతివృత్తంతో కలిపి, ప్రధాన కథకు పుష్టిని కల్గించేటట్లు చేయడంలో షేక్స్పియరు మహా ఘటికుడు. చిత్రకారుడు సమాంతర వక్ర రేఖలలో కొన్ని కొన్ని అందాలను పొందించినట్లే, ఒక్కొక్క కవి ఛందస్సును ఏరికొని ఒక్కొక్క ఫలితాన్ని సాధిస్తాడు కవి. ఆశించిన ఫలితాన్ని సాధించడానికి పద్య గద్యలను వాడడంలో కవిత్వం, షేక్స్పియరు మంచి గడసరులు.

ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పడం అవసరం. ఆంగ్ల కవులకు కొంతవరకు సంస్కృత కవులకు పద్య కవితలో ఒక చిక్కు ఉన్నది. ఆంగ్లకవికి ప్రసిద్ధమైన ఛందోరీతులు రెండే రెండు. ఇయాంబిక్ ప్రాసి ఇందులో కూడా ఇయాంబిక్ బహుళ ప్రచారంలోఉంది. దీనికే మార్పులు చేసుకోగా కొన్ని కొన్ని రకాల పద్యాలు సృష్టింపబడ్డాయి. ఒక్కొక్క పద్యానికొక వ్యక్తిత్వం ఏర్పడింది. అయినప్పటికీ, ఆరంభంలోని పద్యమే చివరి వరకు వాడే సంప్రదాయం ఉండటం వలన, సహజంగా ఈ ఛందస్సు విసుగును కల్గించే ప్రమాదం ఉంది. దీనినుంచి తప్పించుకోవడానికి షేక్స్పియర్, మిల్టన్ వంటి ఇదరగాంభిక్ పంచపాదిలో గణభంగం చేసి, పాదభంగం చేసి, ముందుపాదం నుండి రెండవ పాదంలోకి వాక్యాన్ని దూకించి, వాక్యాన్ని ఒకచోట ప్రథమ గణాంతమున మరోచోట ద్వితీయ, ఇంకోచోట తృతీయ, గణాంతాన ఆపుచేసి, శ్రోతకు కల్గించే విసుగును పరిహరించారు.

కాని తెలుగు కావ్యానికి ఈబాధలేదు. కావ్యమంతా ఒకే ఛందస్సులో వ్రాయాలన్న నియమమేకాదు, అసలు పద్యంలోనే వ్రాయాలన్న నియమం లేదు. చంపకమాల నుంచి ఉత్పలమాలలోకి, అందులోనుంచి

(మిగతా 6వ పేజీలో)

10—1—71న విజయపురి రంగనాథ రంగశాలలో భువన విజయం జరుపబడినది. చిత్రంలో ఎడమనుండి వరుసగా శ్రీ వానిరాల సోమశేఖరాజు, శ్రీ ఇమ్మలమడక మాధవరావుశర్మ, శ్రీ వి.వి. ధన్, సామాగాథ

సంగీత విద్వాంసులు:

శ్రీ నూకల చిన్న సత్యనారాయణ

'బాగంటి'

ఆంధ్రప్రదేశంలో ప్రథమశ్రేణి సంగీత విద్వాంసులైన శ్రీ నూకల చిన్నసత్యనారాయణ ఎంతో శ్రమపడి సంగీతవిద్య నభ్యసించి పైకి వచ్చినవారిలో ఒకరు.

సంగీత విద్యలో నిష్ణాతులు కావడానికి పూర్వజన్మ సుకృతం ఎక్కువైనప్పటికీ అకుంఠిత కృషి, గురుసేవ, ఇవి ఎంతో అవసరమైనవి. కళాపోషణం అందరికి వీటి మాత్రమే కాక, అవకాశాలు కూడా లభించాలి. శ్రీ సత్యనారాయణ తన జీవితంలో సాధించిన ఘన విజయాలన్నీ గురుసన్నిధ్యంలో వారు చేసిన స్వయం కృషి వల్లనే. వారు ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఉత్తమశ్రేణి సంగీత విద్వాంసులుగా రాష్ట్రంలోనూ, బయటా పేరు ప్రఖ్యాతులు ఆదరాభిమానాలు పొందారు.

ఒకసారి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు సత్యనారాయణ 'నాట' రాగాలాపన విని అన్నారుట: "ఆవిధంగా పాడగలిగినవాళ్లు ఇరవై ఏళ్ల క్రితం లేరు. వీరిలాంటివాళ్ల గాత్రములో ఆంధ్రదేశంలో సంగీతానికి మంచి భవిష్యత్తు కలుగుతోంది" అని. ఈ మధ్య ఒక ప్రముఖ సంగీత విమర్శకుడు మద్రాసు మ్యూజిక్ అకాడమీలో గానంచేసిన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి కచేరీ విని వ్రాశారు. "కర్ణాటక సంగీతం త్వర త్వరగా తన ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రలోకి మార్చేస్తోంది" అని. ఇదే విమర్శకుడు శ్రీ సత్యనారాయణ పాట విని "ఆయనకు ప్రత్యేకమైన శైలీ, బాణీ, వున్నాయి. మనోరంజకమైన గాత్ర మాధుర్యమే కాకుండా వివాది రాగాలను కూడా పరిపూర్ణ స్వేచ్ఛతో కరపేయుగా ఆలపించ గలిగిన కొద్దిమంది విద్వాంసులలో శ్రీ సత్యనారాయణ ఒకరు" అని.



సంగీతానికి కావలసినది ముఖ్యంగా మంచి "శారీరం". మంచి శారీరం అంటే వినువారి మనస్సును రంజింపజేసే కంఠధ్వని. దీనినే "సుశారీరం" అని కూడా అంటారు. ఇట్టి సుశారీరం నిజంగా జన్మాంతర పుణ్యవిశేషం వల్లనే లభిస్తుంది. శ్రీ సత్యనారాయణ కంఠస్వరం అట్టి శారీరానికి ఒక చక్కని దృష్టాంతం. త్రిస్థాయీ సంచారానికి అనువు కలిగి, మృదుమధురంగా, రక్తిగాంభీర్యాలతో కూడి ఉంది. ఎన్నోసార్లు వీరి గానం రేడియోలో విన్నవారు శ్రీ బాలమురళీకృష్ణ పాడుతున్నట్టు భ్రమించారు. ఇక తరువాత కావలసినది "ఉపజ్ఞ" లేక సహజ కౌశలం. ఇందులో శ్రీ సత్యనారాయణకు పరిపుష్టత ఉన్నది. వారి తల్లిగారు త్యాగరాజకృతులు, రామదాసు కీర్తనలు, అధ్యాత్మ రామాయణ కీర్తనలూ చక్కని కంఠంతో పాడేవారట. అవన్నీ చిన్న తనంనుంచీ చక్కగా విని అభ్యసించే కలుగడంచేత శ్రీ సత్యనారాయణకు సంగీతంలో చక్కని అభిరుచి, యింకా నేర్చుకోవాలనే ప్రబలమైన వాంఛ అంకురించాయి. ఆ రోజుల్లో శాస్త్రీయ సంగీతానికి ఆంధ్రదేశంలో చాల తక్కువ ఆదరణ వుండేది. ప్రవాళం కూడా తక్కువే. అయినా, కుర్రవాడి పట్టుదలమీద, సంగీతాభిరుచిమీద తండ్రిగారికి పరిపూర్ణమైనవిశ్వాసం ఏర్పడింది. అందుచేత ఆయన బంధుజనుల ప్రాతికూల్యాన్ని లెక్కచేయకుండా ఒంటరిగా చిన్న వయసుతో నున్న సత్యనారాయణను చదువు మాన్పించి, విజయవాడ పంపించారు. అక్కడ శ్రీ మంగళంపల్లి పట్టాభిరామయ్యగారి వద్ద చేరి పూర్వపు శిష్యులవలె గురుశుశ్రూషచేసి, సత్యనారాయణ సుమారు అరవై వర్ణాలవరకూ నేర్చుకున్నారు. ఇంచుమించు స్వయంకృషితో వయొలిన్ కూడా నేర్చుకుని చక్కగా వాయిస్తూండే వారు ఆ రోజుల్లో గురుపుత్రుడైన శ్రీ బాలమురళీకృష్ణ, శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి వద్ద సంగీతం అభ్యసిస్తూండే వాడు.

ఒకసారి విజయవాడలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వయొలిన్ సోలో కచేరీ విన్న సత్యనారాయణ వెంటనే మూటా ముల్లె సర్దుకుని నాయుడుగారి దగ్గర వయొలిన్ నేర్చుకుందామనే ప్రగాఢమైన కోరికతో విజయనగరం వెళ్లిపోయారు. అక్కడా కాలేజీలో చేరిన రెండు మూడేండ్లకే నాయుడుగారి దృష్టిని ఆకర్షించడంతో నాయుడుగారి నివాసంలోనే ఉంటూ, వారివాద్యాన్నిప్రతిదినం విని విన్నదానిని ఆకళింపు తెచ్చుకుని, అనుసరించే అపూర్వ అవకాశం సంపాదించుకున్నారు. అంత సన్నిహితంగా ఉండి, నాయుడుగారి వాద్యం దినదినం అనుసరించడం వల్లనే శ్రీ సత్యనారాయణ వయొలిన్ వాద్యం తండ్రి పోలిక కొడుక్కు అబ్బినట్టుగా గురువుగారైన నాయుడిగారి వాయిద్యాన్ని అచ్చంగా పోలి వుంటుంది. ముఖ్యంగా కమాను నడక, పరిపూర్ణమైన నాదోత్పత్తి, శ్రుతి శుద్ధం, గమకంతో కూడిన స్వరశుద్ధం మొదలైన విషయాల్లో నాయుడుగారి అనుకరణం జ్ఞప్తికి తెచ్చేట్టుగా వుంటుంది—శ్రీ సత్యనారాయణ వయొలిన్. లేక వయొలా వాయిద్యం ఒకటి రెండు సార్లు కచేరీల్లో కూడా నాయుడుగారికి ప్రక్క వాయిద్యం వాయించారు.

1948 వ సంవత్సరంలో విశాఖపట్టణం శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభవారు నిర్వహించిన గాత్ర సంగీత పోటీలో శ్రీ సత్యనారాయణ సువర్ణపతకం గెల్చుకోవడంతో గాత్ర సాధనను అభివృద్ధి చేసుకుంటూ వచ్చి చివరికి గాత్రజ్ఞుడుగానే స్థిరపడ్డారు. ఆ సంవత్సరం నుండే వారు రేడియోలో కూడా గాత్ర సంగీతం ప్రసారం చేయడం మొదలు. అన్నింటి కంటే ముఖ్యముఖ్యం ఆపే సంవత్సరం ఆయన శ్రీ నాయుడుగారు డాక్టర్ శ్రీపాద పినాకపాణిగారికి అప్పగించి, ఈ ఇద్దరి యొక్క సంభాషణాలు యుఖియిన్ని విషయనిగా వేసే భారం వారిపై పెట్టారు. ఇది శ్రీ సత్యనారాయణ జీవితంలో ఒక పై మలుపు వంటిది.

పినాకపాణిగారి శిష్యత్వం లభించడమే ఒక అదృష్టం. లభించాక దాని సత్యవసాని శిఖర స్థాయి సందుకోవడమే. అదే అదృష్టం మన ఆంధ్రదేశంలో మరి యిద్దరు యువ గాయకులకు అనాడు లభించింది. ఒకరు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, రెండు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి. పినాకపాణిగారి వద్దనుండి ఆలవర్చుకున్న వీరి ముగ్గురి శైలి ఇంచుమించు ఒకేలా వుంటుంది. శ్రీ పినాకపాణిగారి శిక్షణతో సత్యనారాయణ సానబట్టిన వజ్రంలా నలుదిక్కులా వెలుగులు విరజిమ్మజొచ్చారు.

శ్రీ సత్యనారాయణ పాటలో ఒక విశిష్టత వుంది. సాహిత్య భావాన్ని ఆకళింపుకుని, ఆమూర విస్తూ, సుస్పష్టమైన ఉచ్చారణతో భావిత్యం ఒలికిస్తూ పాడతారు. రాగం పాడేటప్పుడు శ్రేని ఆనకలాలు తెచ్చిపెట్టుకోకుండా శ్రవణ సుభగమను దృష్టిలో ఉంచుకుని ఆలపిస్తారు. నెరవు చేసేటప్పుడు సరిగా పినాకపాణిగారి బాణిలో చక్కని భావపుష్టిగల స్థానం ఎంచుకోవడంలో వీరి ప్రత్యేకనైపుణ్యం కనిపిస్తుంది విషమ, అతీత గ్రహాలతో గల సాహిత్య భాగాన్ని ఎంచుకుని నెరవులోనూ, స్వరప్రస్తారంలోనూ కొత్త కొత్త విన్యాసాలు ప్రదర్శించడం వీరి సొత్తు, స్వరప్రస్తారంలో అవసరమైన ఆర్భాటాన్ని తృణీకరించి, రాగభావ విభాగాలకు సమాన ప్రాముఖ్య మిస్తూ, గమక పుష్టితోనూ, పరికొత్త ముక్తాయింపులతోను వడిపిస్తారు.

విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో వయొలిన్‌ విద్యార్థిగా చేరినా, ఆంధ్రయూనివర్సిటీవారి గాత్ర సంగీతం విశిష్ట యోగ్యతా పత్రాలు పొందారు. ఎప్పుడో చిన్నతనంలో స్కూలు చదువుమానివేసిన సత్యనారాయణ ఆంధ్రా మెట్రిక్, ఇంటర్మీడియేట్, బి.ఏ. పరీక్షలు కేవలం స్వయంకృషితో చదివి ఉత్తీర్ణులయ్యారంటే వారి అకుంఠిత దీక్ష ఎటువంటిదో అర్థం అవుతుంది. వాగ్గేయకారుడిగా 'సత్య' అనే ముద్రతో మధురమైనవిన్నో వాలుగైదు వారి స్వీయరచనలు శ్రోతల, విజ్ఞుల మన్నన అందుకున్నాయి.

శ్రీ సత్యనారాయణ ఎన్నో రేడియో సంగీత కచేరీలు, రాగం, తానం పల్లవి కార్యక్రమాలు, యిచ్చారు. సంగీత సమ్మేళన్, నేషనల్ ప్రోగ్రాంలోనూ కూడా పాడిన కొద్దిమంది ఆంధ్ర విద్వాంసులలో ఈయన ఒకరు.

మద్రాసు మ్యూజిక్ అకాడమీలోకూడా గానంచేశారు. తమిళనాడు, కేరళ, మైసూరు రాష్ట్రాలలోనూ, దేశంలోని అన్ని ఇతర ముఖ్య కేంద్రాలలోనూ, కచేరీలు చేసి ప్రశంస లందుకున్నారు. అస్సాం, మణిపూర్ రాష్ట్రాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించారు. పెద్ద కుటుంబంలోంచి వచ్చినవారూ, చిన్న పదవులలోంచి పెద్దపదవులలోకి వచ్చినవారూ, కష్టసుఖాలు తెలుసుకున్నవారూ కావడంచేత తన తోటివారిని సోదరభావంతో ఆదరిస్తారు. ఆనందవికటన్, శంకర్స్‌వీక్లీ — మొదలైన ప్రముఖ పత్రికల్లో వీరి కచేరీలకు మంచి సమీక్షలు ప్రకటిత మయ్యాయి.

శ్రీ సత్యనారాయణ శిష్యులలో ప్రముఖులు, రేడియోలోను, సంగీత సభలలోనూ కచేరీలు చేస్తున్నవారు చాలామంది వున్నారు. అట్టివారిలో శ్రీ బుండి లక్ష్మీనాయుడు (విజయనగరం ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రొఫెసరు) శ్రీమతి పి. విశాలాక్షి, శివరాం ముఖ్యులు.

ఇప్పటికీ పోస్టుగ్రాడ్యుయేట్ స్టడీస్ స్థాయిలో శిక్షణకోరకు వారివద్దకు శిష్యులు రావడం మామూలు. కొందర్ని వారే ఎన్నుకుని పిలిచి పాటం చెబుతారు. అటువంటి అదృష్టం లభించిన కొద్దిమందిలో యీ రచయిత ఒకరు. అందరినీ ఆత్మీయులుగా భావించి, హద్దులేని ఓర్పు, సహనం, చూపిస్తూ విద్యాదానం చేస్తుంటారు.

శ్రీ సత్యనారాయణ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఎకడమిక్ కౌన్సిల్ బోర్డు ఆఫ్ స్టడీస్‌లోను, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ బోర్డు ఆఫ్ స్టడీస్‌లోనూ సభ్యులు.

వారి మృదుమధుర గాత్రంనుండి ప్రవహించే గానవ్యుత్తరంగిణి వారి అదుపు ఆజ్ఞల్లో ఉండి, విలంబ, మధ్య, ద్రుత కాలాల్లో, యథోచితమైన రూకంతో బహిర్గత మవుతుంది. ఈ సహజ కౌశల్యానికి వారి చిన్ననాటినుంచి చేసిన కృషి తోడై వారి శారీరత్లో నిబ్బరం, విధానం, ఆత్మవిశ్వాసంతో కూడిన గానప్రదర్శన చేయుటకేగాక, సృజనాత్మక విన్యాసం అందియ్యడానికి కావలసిన స్వేచ్ఛకు పైతం తావు కల్పించింది. కనుకనే వారి ప్రతి కచేరీ నిత్యనూతనమైన పోకడలతో అలరారుతూ ఉంటుంది. సంగీతానికి తల్లిదండ్రులైన శ్రుతి, లయలు శ్రీ సత్యనారాయణ గాత్రంలో అంతర్నిహితాలు కావడంచేత వారు మనకు ప్రతి కచేరిలో శాస్త్రీయ సాంప్రదాయక సంగీతంతో వీనుల విందు చేస్తుంటారు.

ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర దేశ సంగీత విద్వాంసులు సోదర తమిళులచేత గుర్తింపబ, పరిగణన చేయబడుతూ వున్నారు. దీనికి కారణం మన విద్వాంసుల గానములోని శ్రవణ మాధుర్యం, భావదీపక సృజనాత్మక శక్తి—ఈ రెండు ధర్మాలూ అధికమైన పాళ్లలో కలిగిన గాయకులు శ్రీ సత్యనారాయణ. వీరు ఇతోధిక కృషిచేసి, తమకు, మన రాష్ట్రమునకు గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించి పెట్టడమేకాక, వివేశాల్లో కూడా భారతీయ సంగీతంయొక్క విశిష్టతను చాటవలసి వుంది. ఈ శుభతరుణం కోసం యావాంధ్రదేశంనిర్నిద్రంగా నిరీక్షిస్తూ వుంటుంది.

"అలంకరణ" చిత్రం:- బి. యస్. స్వామి (శ్రీకాకుళం)

ప్రణయ శృంగార గాథను స్మరింపజేయు

రమణీయ సౌధము 'రంగమహల్'

'శ్రీ కుమార్'

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విలసిల్లే జంటనగరాలు నిజాంపాలనలో విస్తృత భాగ్యవంతము, నిరుపమ సౌందర్యవంతముగ నేత్రపర్వమొనర్చు శ్రీ, శోభ విరాజిల్లినవి. అందుకే జంటనగరాలు "భాగ్యనగరము"పేరప్రఖ్యాతిగాంచుచున్నట్లు తోస్తున్నది.

స్వదేశ, విదేశ యాత్రికులను విశేషముగా ఆకర్షించి, ఆనందపరిచే జంటనగరాలలోని "రెసిడెన్సీ" ప్రాంతము తెలియని వారు ఉండరు. రెసిడెన్సీ ప్రాంతం పలు రూట్లలో పయనించే సిటీ బస్సులకు, వ్యాపార వ్యవహారాలకు కేంద్రముగా, నగర గర్భంగా అన్నివేళలా—ముఖ్యంగా సాయం సమయాలలో రద్దీగా, ముద్దులొల్కుతూ ఉంటుంది.

"రెసిడెన్సీ" అనే పేరు ఆ ప్రాంతానికి యెందుకు వచ్చిందో అందరికూ తెలియక పోవచ్చు. రెసిడెన్సీ భవనము అక్కడ ఉండడంవల్లనే ఆ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడింది. ప్రస్తుతం "ఉస్మానియా విశ్వవిద్యాలయం స్త్రీల కళాశాల" ఉన్న పెద్ద భవనమే "రెసిడెన్సీ బిల్డింగ్"గా ఈస్ట్ ఇండియా కంపెనీవారిచే, నిజాం ప్రభుత్వంవారిచే పిలువబడేది.

సాంప్రదాయ నైపుణ్యం, కలాత్మక ప్రదర్శనలతో, హుందాగా కన్పించే రాతికంబాలతో, ఎంతో అందంగా అగుపించే 'రెసిడెన్సీ' భవనము మన పూర్వ శిల్ప కళా ప్రావీణ్యమును, ఔన్నత్యాన్ని అనుగడుగునా నిరూపిస్తున్నది.

నిజాము ప్రభువు తన సంస్థాన క్షేమమునుగోరి ఈస్ట్ ఇండియా కంపెనీవారితో 1798 లో ఒక ఒడంబడిక కుదుర్చు కొన్నాడు. ఆ సందర్భంలోనే కంపెనీ వారు మేజర్ జె. ఏ. కిర్క్ పాట్రిక్‌ను తమ రాజకీయ ప్రతినిధిగా హైదరాబాద్‌లో నియమించారు.

కిర్క్‌పాట్రిక్ నివసించడానికి గాను అత్యధికమైన వ్యయంతో "రెసిడెన్సీ" భవనాన్ని నిజాం రూపొందింపజేశాడు. ఈభవన నిర్మాణానికి పలసిన వివిధ వస్తు సామగ్రులలో చాలాభాగం ఇంగ్లాండునుంచి నిజాం నవాబు తెప్పించి, ప్రత్యేక శ్రద్ధ వహించి సుందరముగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయించాడు.

"రెసిడెన్సీ" పేరు వినడంతోనే మన పూర్వ శిల్పకళా వైశిష్ట్యమును విశదపరిచే భవనంతియేగాదు, ఒక ప్రేమమయ గాథ కూడా స్ఫురణకు వస్తుంది. అనుపమ సౌందర్యరాశిగా అభివర్ణింపబడిన ముస్లిం యువతీమణి ఖైరున్నీసా బేగమ్ మధుర మూర్తి మన భావాలలో మెదలుతుంది.

భారతస్త్రీలు ఆంగ్లేయులతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎంతో సంకోచించేవారు, భయంకూడా చెందేవారు, చాలామంది ఆంగ్లేయులు ఉద్యోగరీత్యాభారతదేశానికి రావడం, భారతస్త్రీలను పెండ్లాడినా ఉద్యోగ వ్యవధి తీరడముతోనే భార్య బిడ్డలను వాళ్ల అదృష్టానికి వాళ్ళను వదిలివేసి స్వదేశానికి తిరిగిపోవడమే అటు భయ, సంకోచాలకు ప్రధాన కారణం!

కిర్క్‌పాట్రిక్ స్వతస్సిద్ధంగా దయాహృదయుడు. విశాలహృదయుడు. అతడు ఖైరున్నీసా బేగమ్‌ను హృదయపూర్వకంగా ప్రేమించాడు. అవిరంగా ఆరాధించాడు. అమెయొపగల ప్రేమానురాగాలను సఫలీకృతం గావించుకోడానికి కిర్క్ పాట్రిక్ ఎక్కు అవరోధాలను ఎదుర్కొన వలసి వచ్చింది. రాజకీయమైన పలు ఒత్తిడులకు తట్టుకోవలసి వచ్చింది. సాంఘిక సంప్రదాయాలు, మతాచారాలు కూడా అతనికి అనుకూలించలేదు. అధికారుల అదలింపులు, బెదరింపులు కూడా తప్పలేదు. కిర్క్ పాట్రిక్ సిటుచ్చింటిని ఎదిర్చి విక్రమించాడు. అమెకోసం, ఆమె ప్రేమకోసం తన మహోన్నత పదవిని కూడా లెక్కించ దానికి వెనుకంజవేయని త్యాగశీలి కాబట్టే కడకు ఖైరున్నీసా బేగమ్‌ను పరిణయమాడ గలిగాడు. ఈవివాహం మహమ్మదీయ మత సంప్రదాయ ప్రకారమే జరిగింది!

ఈ ఆంగ్ల — ముస్లిం ప్రేమికులను గూర్చి పలురకాల కథలూ, గాథలూ ప్రచారంలో ఉన్నవి. వాటన్నింటిలో రెండే రెండుకథలు నమ్మదగినవిగా కన్పిస్తున్నవి.

నేటి రోజులలో కిర్క్‌పాట్రిక్ హైదరాబాదు నగర వీధులలో ఒకనాటి సాయంకాలము విహారానికి బయలుదేరాడు. అల ఏని తలంపుగా ఖైరున్నీసా బీగమ్ అతని కంటబడింది. ఆమె అద్వితీయ సౌందర్యాన్ని చూచి కిర్క్‌పాట్రిక్ ఆశ్చర్యముతో స్తంభించి చేష్టలుడిగాడు. ఆమె నిజాం రాజ బంధువైన ఒక నవాబ్ కుమార్తె అనే విషయం తెలుసుకొన్నాడు. ఆమెను వివాహం చేసుకుని తీరాలని అక్కడే తాను ఠీవిగా సంకల్పించుకొన్నాడు. ఆమెను కలిసి నిజ సంకల్పాన్ని స్వయంగా ఆమెకు నివేదించాడు. ఆమె సుముఖత వ్యక్తపరచిన వెంటనే ఆమె పాణి పరిగ్రహించాడు. ఈకథగాక వేరొకకథ ఏమంటే ?

పర్షియా రాజవంశీయుడు ఒకడు ఖైరున్నీసా బీగమ్‌ను కిర్క్‌పాట్రిక్‌కు తొలి తొల్త పరిచయం చేశాడు. ఈ పరిచయం కల్గిన రోజు నిండుపున్నమి వెన్నెల వేళ. పున్నమి చందమామకన్న మేలైన సిమి చాయతో సొగసు హొయలుతో, కన్ను కుట్టి కాటుకను మిన్న న ఖరీదుళళలతో, గులాబీ పూల రేకులన్ని నాజూకైన వృఖత్వంతో ఉడికించే ఖైరున్నీసా బీగమ్ తొలి చూపులతోనే కిర్క్ పాట్రిక్‌ను విశేషంగా ఆకర్షించివది. ఆ దొరచూపుల అంతరంలోనే ఆమె హృదయాన్ని దోచుకున్నవి. వాళ్లిద్దరు కల్లతోనే పరస్పరం కల్గిన ప్రేమను వ్యక్తంచేసుకొన్నారు. వాళ్ళ మూగ ప్రేమను గ్రహించిన పర్షియన్ వ్యక్తి వాళ్ళ ప్రేమను మాటలలో వ్యక్తపరచుకోవడానికి తోహదం చేకూర్చాడు.

ఏవిధంగా వాళ్లిద్దరూ పరిచయమైనప్పటికీ, ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను ప్రగాఢంగా పెంచుకొన్నారు. పాలు—నీరు వలె, పూవు—తావి వలె ఇద్దరి హృదయాలు ఒక్కటించుక భేదం లేకుండా ఒక్కటిగా లీనమైనవి. పవిత్ర వివాహబంధం వాళ్లిద్దరను దగ్గరకు చేర్చింది. ఇది వాస్తవం!

ఈస్ట్ ఇండియా కంపెనీవారు ఖైరున్నీసా, కిర్క్‌పాట్రిక్‌ల ప్రేమానురాగాలకు విఘ్నం చేకూర్చాలని శతవిధాల శ్రమించారు. వాళ్ళ వివాహం జరుగకుండా చేద్దామని ఎంతగా ప్రయత్నించారో అంతగా వాళ్ల వివాహ బంధాన్ని తెగత్రెంపాలని కూడా ప్రయత్నించారు.కంపెనీవారు తన మాటను, ఆదేశాన్ని త్రోసిరాజన్నందుకు మరొక్క దఖియేపదవి భ్రష్ట కల్పించడము, తీవ్రచర్య తీసుకోవడం జరిగి యుండేదే ! కిర్క్‌పాట్రిక్ మహా మేధావి. రాజకీయ రంగములో సర్వవిధాలా చతురత్వం గలవాడు, అతని సేవలు కంపెనీవారికి ఎంతో అవసరమై యున్నవి. అందువల్లనే అతనికి శాంతంగా, సౌమ్యంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడం వల్ల అదలించి, బెదరించి, హెచ్చరించి చూశారు. వాళ్ల అదరింపులు,బెదరింపులు, హెచ్చరింపులు, నిశ్చలమైన పర్వత శిరస్సైకి మిట్టపడి చిందర వందర అయ్యే సముద్రపు టలలా ప్రయోజనం సాధించ లేక పోయినవి. కిర్క్‌పాట్రిక్ ధైర్య మేరువువలె దీపించాడు.

సౌందర్యానికి మారుపేరుగా నిల్చిన ఖైరున్నీసాబీగమ్ అనుపమాన మధురగాయని కావడం ఒక ప్రత్యేకత' ఆమె గొంతెత్తి పాట పాడితే కోటి కోయిలలు గొంతెత్తి పాడినట్టు తోచేది. ఆ పాటకు రాళ్ళు సైతము కరిగేవట ! కళాపిపాసలేని కఠిన పాషాణ హృదయులను కూడా తన మధుర మంజుల గళ స్వరమాధురి తాగ వీచికలతో బంధించి, కరిగించజాలిన నేర్పరి ఆమె! కిర్క్‌పాట్రిక్ ఆమె గాత్ర సౌందర్యాన్ని చూసి ఎలా ముగ్ధుడయ్యాడో అలాగే ఆమె గానమాధుర్యాన్ని చవిచూచి తన్మయు డయ్యాడు.

సౌందర్యదేవతగా, గానసరస్వతిగా, నిజ జీవన రాగలహరిగా, ఆత్మేశ్వరిగా ఆమెను

(మిగతా 6వ పేజీలో)

స్కెచ్:

"ఉన్నపిల్లలే యిద్దరుగా!"

'మణి'

తెల్లవారిన దగ్గర్నించి నిద్రపోయే వరకు వినిపించే విషయాల్లో ముఖ్యమయింది ఫామిలీ ప్లానింగ్. ఈ ఫామిలీ ప్లానింగ్‌ను దేశం అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం పరిచయం చేసి ప్రచారం సాగిస్తుంది. ''ఇద్దరు లేక ముగ్గురు'' చాలననే నినాదం ఎక్కడ పడితే అక్కడ విని పిస్తుంది. పిల్లలు తక్కువగా వుంటే తల్లి ఆరోగ్యం బాగుంటుందని, తండ్రికి ఆర్థిక సమస్యలు తక్కువవుతాయని సంతాననిరోధం ముఖ్య ఉద్దేశ్యం. ఉన్న ఇద్దరు పిల్లల్ని మంచిపౌరులుగా తీర్చిదిద్దాలని, మంచి చదువు, మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం తల్లి దండ్రులు పిల్లలకు ఇవ్వగలగాలని మన ప్రభుత్వం ఆశయం. కాని—

ప్రాక్టికల్ ఏమిటంటే స్త్రీలతో వాళ్లకు తెలియకుండానే దీనివల్ల ఒక నిరుత్సాహం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావానికి లోబడి ఫామిలీ ప్లానింగ్ అవలంబించినా అప్పుడప్పుడూ వారి మనసులో ''ఇక పిల్లలు పుట్టరు'' గదా అన్న భావన కలుక్కుమంటూన్నవి. అందుచేత ఆ మాతృప్రేమామృతం అంతా ఉన్న ఇద్దరి మీద కురిపించి, వారినిముద్దు మొద్దారాలగా తయారు చేస్తున్నారు. ఇవ్వవలసిన స్వేచ్ఛ కంటె ఎక్కువ ఇస్తున్నారు. ఇలా అంటున్నందుకు సోదరీమణులు అన్యథా భావించరని నమ్ముతున్నాను.

ప్రతిపనికీ లేచింది మొదలు ''మాకు మాత్రం పదిమంది పిల్లలా ఏమన్నానా? ఉన్నది ఇద్దరేగా అంటూ దీర్ఘాలు తీస్తుంటారు కొందరు. సందర్భం లేకపోయినా ఉన్నది ఇద్దరేనని అడక్కుండానే చెప్పుకుంటారు కొందరు.

మాతోటికోడలొకామెకు ఇద్దరే పిల్లలు, అమ్మాయి అబ్బాయి. పొద్దున అయిదుగంటల నుంచిఎనిమిది గంటలదాకా వాళ్లిద్దరికీ నీళ్లు పోసి, తలదువ్వి, బట్టలు వేయడానికి ఆవిడకు సరే పోతుంది. ఈ లోపల ఆవిడ ఏ పనీ చేయదు. మా అత్తగారేదైనా అంటే ఎందుకలా హడిస్తారూ? మాకేం పదిమంది పిల్లలున్నారా? ఉన్న పిల్లలిద్దరికీ నీళ్లుపోసి వచ్చే లోపల, పూళ్లంటుకు పోయేటట్లు అరుస్తారేం అంటూ తనేతరవడం మొదలుపెడుతుంది. ఇంట్లోకర్తి అలవాటు. ఈవిడకిదలవాటు. ఇది రోజూ జరిగే సంగతే! మాతోటికోడలికి రెండో పురిటికి బలహీనంగా వుందని ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించారు. అప్పటి నుంచి ఆవిడ వాళ్లకు బట్టలు కుట్టించడం దగ్గర్నుంచి, చదువు విషయం వరకు ''ఉన్న ఇద్దరేగా'' అంటూ దీర్ఘాలు తీస్తూనే వుంటుంది.

పదే ఇక పనిఅమ్మాయి నెలకు పదిహేను రోజులు నాగాలు పెడ్తుంది. వచ్చిన రోజునైనా ఆలస్యంగా వస్తుంది. మా అత్తగారు ఏమే, ఏమిటి కారణం అని అడిగితే— అది బుడి బుడి రాగాలు తీసుకుంటూ ''పిల్లడికి జొరమొస్తున్నాదమ్మా నాతేటి సేయను'' అని ముక్కు చీదడం ప్రారంభిస్తుంది. అన్నమాటా అదే కారణం ఏనేవరికి మా అత్తగారికి పూనకం వచ్చినంత పని అవుతుంది. ఆవిడ మరింతకేక లేస్తారు. నీ కొడుక్కి ఎప్పుడూ జ్వరమే, వెంకు ముప్పలు రోజులూ రోగమేనంటూ.'' దాంతో అది ఎగిరి పడిపోతుంది. ''ఏందమ్మోయ్! పెద్దమ్మగారు మాటలు జాగర్తగా రానీ, నాకేం పదిమంది ఉన్నారను కున్నారా ఏంది? ఆడీ వూసు నీకెందుకమ్మ? ఉన్నదే ఒక్కడు. నేనిట్ట నేవల్లా. ఇట్టమయితే ఛేనిమ్కో పేతేవేదు'' అంటుందది. హతోస్మి! అనుకున్నాన్నేను. దానికి ఇద్దరమ్మాయిల తర్వాత కొడుకు పుట్టాడు. అది డబ్బుకాశపడి ఫామిలీ ప్లానింగ్ సెంటర్‌లో ఆపరేషన్ చేయించుకుంది. ఆ పిల్లడికి జ్వరంవస్తే దాని ప్రాణాలు పైకెగిరి పోతాయ్. నిజమే మరి! దాని బాధనెవరు తీసేయ గలరు!

మధ్యాహ్నం కాస్త తీరుబడయింది. బట్టలు కుట్టు కుందామా! అని కూచుంటున్నాను. పక్కవాళ్లమ్మాయి పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు వింటూఇంక పని చేయలేక పోయినాను. మేమంతా బయటికెళ్లి చూస్తే, ఆ పిల్లతండ్రి ఆఫీసు నుంచి భోజనానికి వచ్చినాయన మళ్లీ సైకిలెక్కి వెళ్తున్నాడు. ఆ పిల్ల కేమయిందో, ఏమిటోనని మేం భయపడ్డాం. కాసేపయే సరికి ''పిల్లకి పూలజడ వేయాలి. రమ్మంటూ'' వాళ్లింటి నుంచి మా అత్తగారికి పిలుపొచ్చింది. ఆవిడకు ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల. తరువాత భర్త బలవంతాన ఆపరేషన్ చేయించాడు. అప్పట్నించి ఇంట్లో పని అంతా విధవాడబడుచు వంతు. ఆ పిల్లల్ని అతి గారంబం చేసి చెడగొట్టడం ఈవిడవంతు. ఇంతకీ ఆ పిల్ల ఏడుపుకు కారణం ఏమిటంటే ఆ పిల్లకు పూలజడ మనసయిందట. ఆఫీసునుంచి ఎండలో రావటం చేత ''సాయంత్రం తెస్తాలేవమ్మా'' అన్నాడుట భర్త. అంతే! పిల్లకేకారు. ఆవిడ కూడా ఏడుపొచ్చినంత పనైంది. ''నాకేం ఇంకా పుడతారా ఏమన్నానా? ఉన్న ఒక్క పిల్లకి ముద్దు ముచ్చటా తీర్చడానిక్కూడా నోచుకోలేదు'' అని మొదలు పెట్టిందిట. ఆ మాటలు విని వెంటనే వెళ్లి పూలు తెచ్చి పడేశాడుట ఆ ఆయన. ఆతరువాతే భోజనం మరి!

మాకు తెలిసిన ఇంకో ఆమెకి ముగ్గురు పిల్లలు. తరువాత ఆపరేషన్ చేయించుకుంది.

విధి వశాన ఒక పిల్లవాడు పోయాడు. పైవాడికి అతిగారాబం వేర్పేసింది. ఎప్పుడడిగితే అప్పుడు డబ్బు లిచ్చెయ్యడం. సినిమాలకు, షికార్లకు ఆ ఆరేళ్ల పిల్లాడు ఐత లేకుండా వెళ్లి రావడం. భయం కదా అంటే ''వర్లేండి మీరు మరీనూ! ఉన్న ఒక్కణ్ణీ ధైర్యంగా పెరిగేటట్టు చూడద్దూ అన్నీ తెలుసుకో తెలుసుకోవద్దూ'' అంటుంది. నిజమేనివోల్లో ఏ సినిమాఆడుతోంది, యాక్టర్లెవరెవరున్నారు. ఏ హోటల్లో ఏ టిఫిన్ బాగుంటుంది? అనేవి వాడికంటే బాగా మరెవరికీ తెలీదు.

మా బంధువుల్లో ఒకామె ఆపరేషన్ చేయించుకుంది. కడసారపు అమ్మాయికి ఆరేళ్లుంటాయి. ఆవిడ ఇంకా ఆ పిల్లకి పళ్ళు తోముతుంది. ఎక్కడికేనా వెళితే ఎత్తుకు తీసుకెళుతుంది. ఆ పిల్లని'' ఏమే నువ్వునడవ రాదా'' అంటే ''ఓ—నడవకేం నడుస్తాగా మా అమ్మకి ఇంకా పిల్లలు పుట్టరుగా అందుకని నేనే చంటి పిల్లనుట'' అని ఆ చిన్నపిల్ల పెద్ద పలుకులు పలికి వాళ్లమ్మ దగ్గరకు తుర్రుమంది. ఇదా ప్రేమ! అనిపించింది నాకు.

మా ఎదురింటామె భర్త ఆమెకి ఫామిలీ ప్లానింగ్ బోధించేసరికి అయిదుగురి పుట్టారు. తరువాత ఆవిడ ఒప్పుకొని ఆపరేషన్ చేయించుకుంది. సామాన్య సంసారం. ఒక పిల్లాడిని ఎవరికో దత్తుకి ఇచ్చారు. తరువాత పాపం జబ్బుచేసి ఇద్దరు పిల్లలు పోయారు. ఈ మధ్య ఆవిడ మామగార్కి జబ్బుచేసి హాస్పిటల్లో ఉన్నారు, ఏదో పండుగ, వినాయక చవితి కాబోలు వచ్చింది. మధ్యతరగతికుటుంబీకుడు కావటం వల్ల ఆ పండక్కిపిల్లలకుబట్టలు కుట్టించలేక పోయినాడుట.

ఇహ ఇంటో ఈవిడ ఒకటే శోకాలు. చాటుగా మాయింటికి వచ్చి కళ్లనీళ్లు కూడా పెట్టుకుంది. మాకేం పదిమంది వున్నారా— ఏమన్నానా? ఉన్నది ఇద్దరేగా! ఇకపుట్టేదీలేదు పెట్టేదీలేదు అంటూ మొదలు పెట్టింది. నేను హతాశురాలినయాను. ఆవిడని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు.

కుటుంబ నియంత్రణతో దేశం బాగు పడటం ఏమోకాని, కొంతమందిపిల్లల్ని మహా గారాబంచేసి చెడగొడ్తున్నారు. ఇక పుట్టరుగదా అని ఉన్న పిల్లల్ని పాడుచేసుకుంటావా? పుట్టవలసి—పుట్టని పిల్లల్నిగురించి తల్చుకుని వాళ్లనివేయవలసిన గారాబం, వీళ్లని చేయవలసిన గారాబం అంతా కలిపేసి ఉన్న వాళ్లనే పాడు చేస్తే నెత్తికెక్కి పిండి కొట్టరూ?

ఉన్నది ఒక్కరయినా, ఇద్దరయినా వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దవలెనన్నదే కుటుంబ నియంత్రణ ఆశయం. ఈ ఆశయాన్ని కొందరు సోదరీమణులు మర్చి పోతున్నారని అంటున్నాను. అంతేకానికుటుంబనియంత్రణకు వ్యతిరేకంగా ఇదంతా వ్రాశాననుకోకండి.

దేశం అభ్యున్నతి పథకం వేపుకు నడవాలంటే, నేటి బాలలు రేపటి పౌరులు కావాలంటే చిన్న తనంనుంచే పిల్లలకు సత్ప్రవర్తన, పొదుపు, క్రమ శిక్షణ, స్వయం కృషినేర్పాలి. అప్పుడే మన ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. మన దేశం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా పురోగమిస్తుంది.

'రంగ మహల్'

(5 వ పేజీ తరువాయి)

ఆతడు ఆరాధించేవాడు. పువ్వులలో పెట్టి పూజించేవాడు. కిర్క్‌పాట్రిక్ వంటి అనురాగశాలిని, త్యాగశీలిని, ప్రేమమూర్తిని, విశ్వాసపాత్రుని, వివేకవంతుని పతిగా బడసిన ఖైరున్నీసాబేగం మహాదృష్టవంతురాలిగా పేరుకెక్కింది.

'రెసిడెన్సీ' ప్రధాన భవనానికి దక్షిణ దిగ్భాగములో ''రంగమహల్'' పేర మరొక భవంతి ఉన్నది. ఖైరున్నీసా, కిర్క్‌పాట్రిక్‌ల వివాహానంతరము ఆమె నివసించుటకు గాను ఈ భవంతి నిర్మింపబడింది.

ఎన్నో హంగులతో, రంగులతో ''రంగమహల్'' అందంగా, ఆకర్షణీయంగా రూపొందించబడింది. రమణీయమైన ఉద్యానవనములతో రంగులీనే ''రంగమహల్'' ఖైరున్నీసా కిర్క్‌పాట్రిక్‌ల ప్రేమ, శృంగారగాథను స్మరింపజేసే రమణీయ సౌధము. ఖైరున్నీసాబేగమ్ యొక్క అద్వితీయ సౌందర్యమునకు ఉపమానముగా ఉజ్వలించే ''రంగమహల్'' ను ప్రతిఒక్కరు దర్శించి సంతోషించవలసినదే గాని వర్ణింప నలవికాదు.

ఖైరున్నీసా, కిర్క్‌పాట్రిక్‌ల రసమయ ప్రేమ జీవితము రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, మత ఆచారబద్ధమైన పలు పత్తిడులకు లోనయినప్పటికీ ఆ ప్రగాఢ ప్రేమికులను ఏ ఒక్కరూ విడదీయలేక పోయారు. వాళ్ల వివాహమై ఐదారేళ్ళ గడచెనో లేదో విధి వారికి ఎదురుతిరిగింది.

కిర్క్‌పాట్రిక్ అత్యవసరముగా రాజకీయ విషయాలను గూర్చి గవర్నరు జనరల్‌తో చర్చించడానికి 1805 లో కలకత్తాకు వెళ్లాడు. అక్కడ ఆతడు తీవ్ర జ్వర పీడితుడై, పరిపూర్ణ యౌవనవతి, అనూన లావణ్యవతియైన భార్య ఖైరున్నీసా బేగమ్‌ను ముద్దైన యిద్దరు బిడ్డలను విడచి శాశ్వతంగా కన్ను మూసాడు.

ఆంగ్ల ముస్లిం ప్రేమికుల ప్రేమ మందిరముగా, విహారసీమగా, ప్రణయ శృంగార సౌధముగా నిలిచి వారి రసమయ గాథను స్మరింపజేసే ''రంగమహల్'' ను చూస్తుంటే ఆ సౌధాంతరమున నేటికీ ఖైరున్నీసా కమనీయ కంఠస్వరాలు మన వీనులలో వినదిస్తున్నట్లు తోస్తుంది. ఆ ప్రేమజీవులకు జోహార్లు అర్పించే స్మృతిచిహ్నంగా ''రంగమహల్'' రాజిల్లు చున్నదా అనిపిస్తుంది!

స్వీకారం

అంటుపట్టని మనిషి — మురళీధర్. పుటలు 168. వెల రు. 2—00.

సంతప్తులు — ఉష్ణశ్రీ — పుటలు: 122. వెల రు. 2—00.

చివరకు మిగిలేది — (రెండవ సంపుటం) బుచ్చిబాబు. పుటలు :215. వెల రు. 2—00.

రాయభట్టు వీరరాఘవరాజకవి రచనలు (మొదటి భాగము) కొడాలి లక్ష్మీ నారాయణ ఇతిహాస పరిశోధకమాల, మోపర్రు, తెనాలి తాలూకా. పుటలు :80. వెల రు. 2—00

నేటి రైతాంగం

కావలసిన సమాచారం

శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ

రైతాంగానికి కావలసిన సమాచారం ఏది? ఆ సమాచారాన్ని స్వయంగా రైతులే తెలుసుకుంటారా? లేక మరొకరు చెప్తూ ఉండాలా? అయితే ఎంతవరకు ఎన్నాళ్లు ఏమోతాదులలో మున్నగునవన్నీ ప్రశ్నలే. అసలు ఒక పని చేద్దామని తీవ్రంగా ఆలోచిస్తే, ఈ ప్రశ్నపరంపర వస్తుంది లేకపోతే ఏమీలేదు. కాని ఉపేక్షాభావంతో ఉండడానికి వీలులేదు కదా. అది ప్రగతికి లక్షణంకాదు.

రైతాంగ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం కొన్ని శాఖలను నియమించింది—వ్యవసాయం. నీటిపారుదల, మార్కెటింగ్, సహకారం— పశుపోషణ మొదలైనవి. వీటిలో రెవిన్యూ కూడా ఉంది. విద్యుచ్ఛక్తి దాని తోడిదే. ఈ శాఖలు వాటివాటి పరిధులలో నిర్ణీత కార్యక్రమం గడిదాటకుండా పనిచేస్తూ ఉంటాయి. ఈ యా ప్రభుత్వ శాఖలలోనేమి ప్రజాహిత సంస్థలలో నేమి జరిగే పనుల లక్ష్యం రైతాంగ శ్రేయస్సే అయినపుడు వాటిమధ్య పరస్పర మైత్రీభావంతో ఆ ఏకైకలక్ష్య సాధన జరగాలి. అంటే ఒక ప్రత్యేక అవసరం కలిగినపుడు దానికి సంబంధించిన ప్రతి సంస్థలోను తగిన సర్దుబాట్లు వెంటనే అవసరంగా పాటించాలి. వాటి శిక్షా స్మృతికి అవసరమని తోచితే తగిన సవరణలు కూడా తీసుకొని రావాలి. ఎప్పుడో కాదు సమయం దాటిపోకుండా జరగాలి.

ఇదిలావుండగా రైతాంగం పట్ల గల బాధ్యతలను కూడా విస్మరించరాదు. ప్రభుత్వ యంత్రాంగంగాని ప్రజాహిత సంస్థలుగాని బహుజన శ్రేయస్సు బహుళప్రాంత అవసరాలూ దృష్టిలోనుంచుకొని వ్యవహరిస్తూ ఉంటాయి. ఏఒక్కరిగురించి గాని స్వల్ప విస్తీర్ణపు టవసరాలనుగాని గుర్తించి తగురీతిని వ్యవహరించటము జరగకపోవచ్చు. లేదా జాప్యం కావచ్చు. అంతమాత్రాన ఆయా సంస్థలు పిరియెడల నిర్లక్ష్యంతో నున్నారనడానికి వీలు లేదు. ఏదో ఒకమూల రెండు గొట్టపుబావులున్నాయి. వాటికి విద్యుచ్ఛక్తి సరఫరాలేదని గాని ఒక మెరకప్రాంతానికి కాలువనీటి వదుపాయం లేదనిగాని వాపోవడంలోనూ, వాదించుటలోనూ సరసతలేదు.

కనుక రైతాంగంలోనూ, వారి శ్రేయస్సు కొరకు పనిచేసే సంస్థలలోనూగల నియమావళిని అన్వయించి నడపే పరస్పర బాధ్యతాయుత ప్రవర్తన ప్రతిబింబిచాలి. వీరి అవసరాలను వారు తెలుసుకోవాలి. వారి సహాయ కార్యక్రమ నిబంధనలను పరిమితులను వీరు తెలుసుకోవాలి. ఇందులో సహాయ పడేది ''సమాచారము''. దీని పయనంలో బాట ఒకటే — కాని దానిపై నడచే వాహనాలు అటూ యిటూ కూడా నడిచినట్లు సమాచారయానము రెండువైపులా ఉండేదే.

ప్రభుత్వపరంగా ఒక ప్రత్యేక సమాచార శాఖ ఉన్నది. అంతేగాకుండా వ్యవసాయము, పశుపోషణ వాటి శాఖలలో ప్రత్యేక సమాచార విభాగాలు పనిచేస్తున్నవి. ఇవి ప్రభుత్వ శాఖలుగనుక రైతాంగ జీవనోపాధికి చెందిన పెద్ద శాఖలలో విభాగాలుగా ఉన్నవిగనుక రైతాంగం పాటించదగు విషయాలను ఏర్చి కూర్చి ప్రచారం చేస్తూ ఉంటాయి. రైతాంగ—జీవనోపాధికి చెందిన ప్రభుత్వ శాఖలన్నింటికి వేర్వేరుగా ప్రచార విభాగాలు లేవు. మొత్తముగా ప్రచార కార్యక్రమం సమాచార ప్రధాన విధులు అన్నీ కూడ పౌరసంబంధ సమాచారశాఖతో చేరి ఉన్నాయి. ఈశాఖ సిబ్బంది ప్రతిసమితిలోనూ ఒకరు ప్రధానంగా ఉన్నారు. ప్రచార సాధనాలు కూడా వారివద్దనున్నవి.

ఇక రైతులపాలిటి పరిస్థితి చూస్తే ఆయోమయంగా ఉంది. ఉద్రేక్తకాకుండా ఇతర రాజకీయ వర్గమిళితము కాకుండా యధాతథంగా రైతుల వృత్తికి, జీవనానికీ అడ్డుతగిలే సమస్యలను, అవసరాలను వివరించి ప్రభుత్వానికి తోటిప్రజానీకానికి తెలియచేసే యంత్రాంగము లేదు. పొరపాటున ఏ చిన్న సంస్థ అయినా ఇటువంటి పనిపూను కుంటే వెంటనే — లేకపోతే — కొద్ది కాలంలోనే ఏదో ఒక రాజకీయ వాతావరణానికి ప్రభావానికి తలఒగ్గకపోదు. దానితో అది రాజకీయ రణరంగంలో పాత్ర ధరించి నట్లవుతున్నది.

సమాచారం రెండురకాలు (1) సామాన్యమైనది, (2) ప్రత్యేకమైనది. సాధారణంగా ప్రభుత్వపక్షంగా వచ్చే సమాచారం సామాన్యమైనది. అంటే బహుళ ప్రజానీకానికి ఉపయోగించేది. కనుక ప్రత్యేక సమాచారం కొరకు రైతాంగమే ఎక్కువశ్రద్ధవహించాలి. ఒక వూరికి నీటిసరఫరా అవసరమైతే మరొక వూరికి మురుగునీటి విడుదలసమస్య. ఇటువంటి ఉపమానాలనెన్నో పేర్కొనవచ్చు. ప్రత్యేక సమాచారం అవసరమైన పరిస్థితి ఎక్కువగా ఉంటే అది సామాన్య సమాచార సరళిలో చేరిపోతుంది. కాని వ్యక్తిగతంగా లేక చిన్న చిన్న గ్రామాలలోని ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా కొన్ని ప్రత్యేక సమస్యలుండుటలో ఆశ్చర్యమేమీ ఉండదు. అటువంటివి పొరుగు గ్రామస్థులకే పూర్తిగా ఒకపుడు తెలియవు. ఇక బహు బాధ్యతగల సంస్థలకు ప్రభుత్వానికి ఎక్కడ!

ఏడ్వనేర్చిన వ్యవసాయ మీడ్వగలడు
నిజము — దేనికి యేడుపు? నేర్పడేల?
కోర్కెలను బిగ్గరగ జెప్పుకొనుట దక్క
సత్యవచనమ్ము పొలిక శాస్త్ర సూక్తి''.

ఏడ్వనేర్పి వ్యవసాయం చేయమన్నాడు. వచ్చిన బాధను బిగ్గరగా తెలియ జేయడమే ఏడ్పు. ఇందులో ప్రయోజనం రావాలంటే ఒక నేర్పుకూడా ఉండాలి. పరియైన పరిస్థితుల సమాచార మందజేసే చిన్న చిన్న సంస్థలు రైతాంగంలో ఉద్భవించాలి. అది కేవలంగా వృత్తిని మెరుగు పరచడానికి తగిన సమాచార కేంద్రాలుగా ఉండాలని వేరే చెప్ప నక్కరలేదు. రాజకీయాలు లేని ఇటువంటి వృత్తి సంఘాలందిచ్చే సమాచారం ప్రభుత్వానికి ఎంతో సహాయపడేది కదా!

మనలో మాట

శ్రీమతి పి. సత్యవతి

చీకటి, ఒంటరితనం, కోలాహలం, మంటలు, భయంకరమైన శబ్దాలు:— ఇల్లాంటి వన్నీ చూసి చాలామంది జడుసుకుంటారు. కొంతమందికి జ్వరం కూడా వస్తుంది. కొంతమందికి గుండెదడ వస్తుంది. వంటి నిండా చెమటలు పోస్తాయి. ఒక రిద్దరికి గుండె ఆగిపోయినా పోవచ్చు. ఇంత భయం కలగడానికి కారణం ఏమిటి? పిరికితనం, ధైర్య సాహసాలు — ఈ రెండూ కూడా కొంతవరకూ వారసత్వంగా వస్తాయనేది నిజం కావచ్చు. కొంత చిన్నతనంలో లభించే శిక్షణ ద్వారా, స్నేహం ద్వారా, పరిసరాల ద్వారా వస్తాయి. అయిదారేళ్లు వచ్చే వరకూ పిల్లలకి భయం తెలీదు. చీకట్లోకి ఒంటరిగా వెళ్లిపోతారు. కాలే వస్తువుల్ని ముట్టుకుంటారు. నీళ్లలోకి దిగుతారు కుక్కల్నీ, పిల్లుల్నీ పట్టుకోడానికి ప్రయత్నిస్తారు: ఇంట్లో పెంపుడు జంతువులంటే ఎత్తుకుంటారు. ఈ మాత్రం ధైర్యం వున్న పిల్లల్ని కొందరు తల్లులు చేజేతులా పిరికివాళ్లుగా పిరికపరులుగా తయారు చేస్తారు.

కొందరు పిల్లలు సహజంగానే కుక్కలు, పిల్లులు, చివరికి కాకులు దగ్గరకు వచ్చినా దడుసుకుంటారు. నీళ్లని చూసి, నిప్పుల్ని చూసి, పెద్దపెద్ద శబ్దాలను విని, చీకటిని చూసి జడుసుకుంటారు. ఇల్లాంటి పిల్లలకి తప్పకుండా ధైర్యం చెప్పవలసిన అవసరం వుంది. సహజంగా ధైర్యవంతులైన పిల్లల్ని ''ఏయ్ చీకట్లో బూచాడున్నాడు''— అంటూ భయపెట్టడం, కుక్కలు, పిల్లులు కరుస్తాయని చెప్పడం ఎంత తెలివి తక్కువో గ్రహించరు. చీకట్లో పురుగూ, పుట్రా వుంటాయని తల్లికి భయం వుంటే వుండవచ్చు. కానీ పిల్లవాణ్ణి అల్లాగ భయపెట్టకూడదు. ఏదో కారణం చెప్పి వారించాలి. కొంతమంది పెద్దవాళ్లయిన తరువాత కూడా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరు. తోడు కావాలి. విందుకీ, వినోదానికీ కంపెనీ కావాలి కానీ, అత్యవసరమైన పనికి తోడు లేకపోయినా వెళ్లే ధైర్యం వుండాలి. చిన్నప్పుడు ''అమ్మో! ఒక్కదానివీ వెళ్లకు, తోడు తీసుకుని వెళ్లు''—అంటూ పిరికితనం నూరిపోస్తారు. పెద్దయినాక యిదే పిరికితనాన్ని పదిమంది హేళన చేస్తారు. ''నిచ్చెన ఎక్కకు పడిపోతావు?'' అని చెప్పే తల్లికన్న, ''జాగ్రత్త! చూసి ఎక్కు''— అని చెప్పే తల్లి తెలివిగలది. కుర్రవాడు ఈత నేర్చుకోడానికి వెళ్లాడని తల్లికి తెలుస్తుంది. ''ఈత కీసారి వెళ్లావంటే చంపేస్తాను. నీళ్లలో సుడిగుండా లుంటాయి''— అంటుంది. కానీ అది కాదు పద్ధతి. ''స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లి నేర్చుకో. ఈత వచ్చిన వాణ్ణి వెంట తీసుకు వెళ్లు'' అని చెప్పడం పద్ధతి. సైకిల్ నేర్చుకోడం, స్కూటర్ నడపడం—ఇల్లాంటి వాటన్నింటికీ అభ్యంతరాలు చెప్తూరు యింకా కొంత మంది.

ప్రాణం చాలా విలువైంది. కాదని ఎవరూ అనరు. కానీ ఆ ప్రాణం మీద చాలా మమకారాన్ని, ప్రలోభాన్నీ కలుగ చెయ్యకూడదు. పిరికివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. సకాలంలో ఏ పనీ చెయ్యలేడు. ధైర్యవంతుడికి అందనిది ఏదీ లేదు. పాపాయి మంటల్ని చూసి ఏడుస్తోంది. తల్లి పాపాయిని అక్కడి నుంచి అవతలకి తీసుకుపోతుంది. కానీ పాపాయి ఎదుట కాసిని నీళ్లు మంట మీద కుమ్మరించి చూపించదు. పదేళ్ల అలికి సైకిల్ నేర్చుకోవాలని ఎంతో ఇష్టం. పడితే మోకాళ్లు విరుగుతా యంటుంది తల్లి. అన్నయ్య దగ్గర నేర్చుకోమని అనదు. అల్లాగే పదహారేళ్ల రాజుకి క్రికెట్ అంటే ప్రాణం. బంతి తగిలితే కళ్లు పోతాయని తల్లికి భయం. రాజులో అసంతృప్తి. తనేం చెయ్యలేడు. ఆఖరికి క్రికెట్ అయినా నేర్చుకోలేడు. చిన్నతనంలో తల్లిదండ్రులు నేర్పే పిరికి పాఠాలు పెద్దవాళ్లయినా వదలవు.

రాత్రి పదిగంటలకి ముందు కొనుక్కురావాలంటే భయపడే పది, పదహారేళ్ల పిల్లలుంటారు. ''చీకట్లో జడుసుకోదగ్గది ఏమీ వుండదు. టార్చి లైటుతో దాన్ని చేదించవచ్చు. వెళ్లిచూడు!'' అని చెప్పాలి.

కొంతమందికి దెయ్యం కథలంటే భయం. ఒంటరిగా కూర్చున్నప్పుడు కిటికీల్లో నుంచి దయ్యాలొస్తాయని భయం. ఏదో పనిచేస్తూ వుంటే దెయ్యాల ధ్యాన వుండదు. దెయ్యాలు లేవనుకుంటే వుండవు. బజార్లో శవం వూరేగింపు రిక్షా ప్రక్క నుంచీ పోతూ వుంటుంది. ''అదేమిటమ్మా?''అంటుంది పాప. ''అటు చూడకమ్మా! జడుసుకుంటావు?'' అంటుంది తల్లి. దాన్ని చూసి జడుసుకోవాలి కాబోలు అనుకుంటుంది పాప!

''అది శవం అమ్మా!'' అంటే సరిపోదా!

''శవం అంటే ఏమిటి?'' అంటుంది పాప.

అప్పుడు చెప్పాలి. చెబితే పాప జడుసుకోదు. మనుష్యులంతా ఎప్పుడో చచ్చిపోతారు. అందుకు భయపడ్డం ఏమిటి? అన్న దృక్పథం కలిగించాలి.

భయం అనిపించే వాటికి దూరంగా వుంచి భయాన్ని రెట్టింపు చేయడం కన్న, వాటికి దగ్గరగా తీసుకు వెళ్లి భయం పోగొట్టగలగడం తెలివిగల తల్లుల పని. 'బాపోయ్! మంటలు' అని అక్కడి నుంచి పారిపోయి వచ్చే వాడికంటే ఓ కడివెడు నీళ్లు దాని మీద కుమ్మరించగలవాడే సంఘానికి అవసరం. అలాంటి వాళ్లే కావాలి. పిల్లవాడు పెరిగి యువకుడైనాక తనలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వానికి తల్లితండ్రులే బాధ్యులు. ప్రాణాపాయం జరుగకుండా కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు పోయేలాగ పిల్లలకి శిక్షణ ఇచ్చే తల్లే తెలివిగలదని చెప్పాలి.

కవితలో శిల్పం

(5 వ పేజీ తరువాయి)

కందంలోకి, సీసంలోకి,—అక్కడ నుంచి ఏమత్తేభంలోకో పరుగిడవచ్చు. ఛందస్సులోని ఈవైవిధ్యంవల్లనే కవి ఆశించిన ఫలితాలను సాధించవచ్చును. అయినా ఇక్కడ కూడా కవులందరూ ఒకేమార్గాన్ని అవలంబించరు. పద్యశిల్పాన్నెరిగిన కవి పదానికి నూతన గతులను లయలను సృష్టిస్తాడు. నన్నయ సీసపద్యం షేక్స్‌పియర్, మిల్టన్‌ల పంచపాది మాదిరిగానే ఉండి ఒక పాదంలోనుంచి మరొక పాదంలోకి పరుగెడుతూ గంభీరోదాత్తముగా ఉంటుండగా శ్రీనాథుని సీసం విలక్షణమైన శ్రావ్యసుఖాన్ని కల్గిస్తూ డ్రైడెన్, పోపుల పద్యములలోని సమగ్ర ఛందోవిధగ తను స్ఫురింపచేస్తాయి. నన్నయ వంటి కవులు పద్యశిల్పంలో ఎంత శ్రద్ధ వహిస్తారంటే ఈ సీసాలలో కూడా వైవిధ్యాన్ని సాధింప బూనుకుంటారు. ఉదాహరణకు దుష్యంత మహారాజు చరిత్రలోని:

''శ్రవణ సుఖంబుగా — సామ
గానంబులు, చదివెడు శుకముల —
చదువు దగిలి
కదలక వినుచుండు — కరులను
గరికర, శీతలచ్ఛాయ ద—ప్పికరాంబు
కణముల చల్లనిగా —ద్వానపడి వాని
జెంది సుఖంబున్న —సింహములను
ఘూసుర ప్రవరులు — ఘూత బలులో
దెచ్చి, పెట్టు నీవారన్న —పిండతతులు
గడగి భక్షింప నొక్కట —గలసి
యాడు, చున్న యెలుకలు బిల్లులు
నొందు సహజ
వైరి వర్గంబులయు సహ—వాన
మువుడు, సూచి మునిశక్తి కెంతయు
జోద్యమంది''.

అన్న పద్యాన్ని నలచరిత్రలోని

''సహకార మల్లియ — సహకారు
బున్నాగ, పున్నాగు తిలక భూ—
భువన తిలకు
జందన బుధహరి — చందను
బుష్పితా, శోక సుప్యాజన —
శోక దమను
వకుళ కుల్మష దీ—నకు విభీతక
భయో, పేతార్తిహారు నలు —
త్రిచితోడ
గానరే కానం — లోన లోకోత్తరు,
పవి ప్రాని ప్రానికి — వరిగి
యరిగి
యుడుగు నడగు శిండ —తోడ
ఒడ బొక్కిన,
నిర రాంతరముల — విలుచు బొలుచు
గిరుల దరుల యొడల — సురు
గుహ గృహముల
దొంగి తొంగి చూచు దోయజాక్షి''.

అనే పద్యంతో పోల్చండి. ఈ రెండుపద్యాలను ద్రౌపది సందర్భంలోని ఈ సీసపద్యపు నిండుదనంతో పోల్చండి.

''ధవళ విభూషణ — దామాను
లేవనా, మలినాంగి పీతపుష్ప —
మాలసేత
గొవి పుష్పసాయకు— కుసుమేశరం
బైన, యారుగు పాయకం—బవగ
జనులు
ధవలాక్షి రంగము—ధ్యంబున దమమధ్య
దా నొప్పి పాంచాల —తనయయున్న
ఘూసుర ప్రవరుల — పుణ్యాహ
ఘోషంబు, విలసిల్లె నాశీర్వ—వృద్ధి
తోడ
ద్రుపద పురోహి—తుండును గ్యత
తరి, ప్రరణుడై ప్రతమోగ—తద్ద
అగ్ని
ముఖము సేసి వేల్వ — మొనసి
వివాహంబు, కరణ వస్తుచయము—
గాచియుండె''.

తర్వాతి కవులు సీసంలో చాలవరకు శ్రీనాథుని అనుకరించినా, అతని సంకెళ్ల నుండి విడివడాలన్న ప్రయత్నముచేసారు. ఉదాహరణకు పెద్దన సీస పద్యాలలో విరువులు ప్రతి పద్యంలోను పాదాంతంలో రాకపోవడం గమనింపదగ్గది. శ్రీనాథుని సీసంలోని తూగును మాత్రం విడువకుండా భావాన్ని మాత్రం అక్కడక్కడ తర్వాతి పాదాంతంలోకి పరుగెత్తించే యత్నం చేశాడు పెద్దన. ఉదాహరణకు ''వరణా తరంగిణీ .....'', ''కులిశ ధారాహతి....'', ''తతనితంబాభోగ ధవళాంశుకము .....'' పద్యాలను చూడండి.

తెలుగు ఛందోరీతులలో నిజానికి సీస పద్యంలోని శిల్పాన్ని గురించి ప్రత్యేకతా పరిశోధన చేయదగినంత విస్తృతమైన అంశం ఉంది. అలాగే వృత్తాలలో కూడా!

[సశేషం]

నిమిషాలలో మాయమయిన జలుబు!



అమృతాంజనం

ప్రభావంవల్లనే

అమృతాంజనం 10 గ్రాముల బాటిలు కలదు.

అమృతాంజన్ లిమిటెడ్

వారం వారం: ఆకాశవాణి

[జనవరి 10వతేదీ ఆదివారంనుంచి జనవరి 16వతేదీవరకు]

ఈ వారం నేను విన్న కార్యక్రమాలలో మొదటిది, ఆదివారం ఉదయం 7—30 నిముషాలకు, హైదరాబాద్ నుంచి ప్రసారమయిన ''అమరవాణి'' కార్యక్రమం. విషయం, ''మొల్లరామాయణము—వాల్మీకి ప్రభావము'' అసలు శీర్షికలోనే ఏదో అసందర్భం స్ఫురించింది నాకు. మన తెలుగు రామాయణాలన్నింటికీ మాతృక వాల్మీకి రామాయణమే కదా? అటువంటప్పుడు, మాతృక నుంచి ఎంతవరకు వైతొలగి, కొత్త అంశాలను వారి భావనా విశేషం చేతన మన తెలుగు రామాయణ కర్తలు ప్రవేశ పెట్టారు? అన్నది విషయం కాని, వాల్మీకం పై ఎంత ఆధారపడ్డారు అన్నది కాదు. కథాగమనంపై, వర్ణనలపై, వుండనే వుంటుంది, వాల్మీకమే మాతృక కాబట్టి. అందువల్ల ఈ శీర్షిక యింకొక విధంగా వుండవలసినదనిపించింది. అది అటుంచి, ప్రసంగాన్ని గురించి: ప్రసంగం చాలా విజ్ఞానదాయకంగా వుంది. మొల్ల తన రామాయణ గ్రంథంలో, ఎంతవరకు స్వతంత్రించారో, ఆ స్వతంత్ర కల్పనల వల్ల వివిధంగా కథ యొక్క రామణీయకతను యితోధికం చేశారో, సహేతుకంగా, సోదాహరణంగా నిరూపించారు వక్త తమ ప్రసంగంలో. ఇక, వాచకం కూడా విస్పష్టంగానే వుంది. కాని కొంచెం తొందరగా చదివారేమో అనిపించింది. అంతే కాకుండా, చదివినరీతి కూడా 'పుస్తకం చదివినట్లుగా' వుంది గాని, ప్రసంగ ధోరణిలో లేదు. ఇవి ప్రసంగాలు, రేడియో వ్యాస పఠనలు గావు. ఈ భేదాన్ని ప్రాసంగికులకు తెలియజెప్పవలసిన బాధ్యత రేడియో వారిది. ఆ ప్రాసంగికులు, శ్రోతలతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వున్న భ్రమను కలిగించగలిగినప్పుడే అది ''రేడియో ప్రసంగం''గా భాసిస్తుంది. లేకపోతే, అది వ్యాసపఠనమే అవుతుంది. ఈ భ్రమను కలిగించడానికి ముఖ్యావసరాలు రెండు: విడి విడిగా, సహజంగా చదవడం, అవసరమైన చోట్ల త్వరగానూ, భావార్థం పూర్తి అయిన అనంతరం విరామాలను పాటిస్తూ అయితే అర్థాని గాని గడిని మారుస్తూ, చదవడం, రేడియో వాచకంలో ''విరామానికి'' చాలా ప్రముఖ స్థానం వుంది. గుక్క తిప్పుకుండా ఏకబిగిని, ఒకే గమనగతిలో చదవడం, రేడియో ప్రసంగంలో చేయరాని పని. ఇది ప్రాసంగికులు గమనించాలి. రేడియో నిర్వాహకులు ప్రాసంగికుల దృష్టికి తేవాలి.

ఇక ఈ వారంలో నేను విన్న రెండవ కార్యక్రమం, సోమవారం రాత్రి 9—45 నిముషాలకు, హైదరాబాద్ నుంచే ప్రసారమయిన ''రసమయం'' కార్యక్రమం. కావ్యాలలో, నాటకాలలో, పద్యానికి గల స్థానాన్ని గురించి, శ్రీ దివాకర్ల వెంకటావధానిగారి ప్రసంగం. నిజానికి నేను వారి నుంచి యింకా చాలా ఎక్కువ ఆశించాను. కావ్యాలలోనూ, నాటకాలలోనూ ఎటువంటి సమయాలలో పూర్వ కవులూ, నాటక కర్తలూ, పద్యాలను వాడారో, ఆ వాడుకను గురించి శాస్త్రం ఏమి చెప్పిందో మాత్రం సోదాహరణంగా చెప్పి వూరుకున్నారు అవధానిగారు. అయితే, అది ఆ నాటి సంగతి. ప్రకృతంలో పరిస్థితులు మారాయి. సంఘం, సంఘ వాతావరణం మారాయి. ఈనాడు కావ్యాల మాట అటుంచి నాటకాలలో ముఖ్యంగా ఐతిహాసిక, సాంఘిక నాటికలలో, నాటకాలలో పద్యాలను వాడడం అవసరమా ఉచితమా అన్న ప్రశ్న జోలికి పోకుండా తమ ప్రసంగాన్ని ముగించారు. వక్త నిజానికి ఈనాటి నాటక రచయితలనూ నాటక ప్రదర్శకులనూ, విమర్శకులనూ ఎదుర్కొంటూ వున్న సమస్యే యిది. ఈవిషయము గురించి అనుభవజ్ఞులూ, విజ్ఞులూ వింటామని ఆశించాను. కాని వారు ఆ జోలికే పోలేదు. ఇక వాచక రీతి కూడా వారి సహజ రీతికి చాలా తీసిపోయింది. సభలలో, సభావేదికలపై, వారి ఉపన్యాసాలనూ, భాషణలనూ విన్నవారికి, అనాటి వారి రేడియో ప్రసంగం కళాహీనంగానే తోచింది.

ఇక, ఈ వారం ప్రసారమయిన నాటికలు రెండూ కూడా, అతి సామాన్యంగానే వున్నాయి. రెంటిలోనూ కూడా ఏమీ ప్రత్యేకత రచనలో కాని ప్రదర్శనలోగాని కనిపించలేదు.

వెనకటి రెండు వారాలలో మాదిరిగానే, ఈ వారంలో కూడా సంగీత వారోత్సవ సందర్భంగానూ, త్యాగరాజ వర్ధంతి కారణంగానూ ప్రసారమయిన శాస్త్రీయ సంగీత కార్యక్రమాల సంఖ్య బాగా పెరిగింది. మంచి సంగీతం విన్నాము. కానిప్పటిలాగే చిత్రపట సంగీత కార్యక్రమాలు మినహా తక్కిన కార్యక్రమాలు కొన్ని, దెబ్బ తిన్నాయి. అయితే మద్రాసు రిలేల మాదిరిగా కాకుండా ఈ కార్యక్రమాలను ఉదయం 8—30 తర్వాత రాత్రి 9—15 తర్వాత ఏర్పరచడం వల్ల అంత ఎక్కువ మార్పులు లేకుండానే జరిగింది.

ఈ వారం సంక్రాంతి వారం పేరు చెప్పుకొని అధిక ప్రాధాన్యం వహించిన కార్యక్రమాలు, ''జానపదగేయ'' కార్యక్రమాల ''గొబ్బిపాటల'' పేరిట చాలా కార్యక్రమాలు (మూడు నాలుగు) ఏర్పాటయాయి. అయితే అందులో అన్ని పాటలూ గొబ్బిపాటలేనా అన్నది మాత్రం సందేహాస్పదం.

—కౌండిన్య

పుస్తకపరిచయం

ఇంటర్మీడియట్ రసాయనిక శాస్త్రము

ప్రథమ భాగము

రచయితలు: శ్రీ డి. వి. ఆర్. రాజేశ్వర రావు, శ్రీ ఇ. వి. శేషావతారం.

సంపాదకుడు: డా. యస్. బ్రహ్మాజీరావు.

ప్రచురణ: తెలుగు అకాడమి. డెమ్మీ సైజు, పేజీలు 438, వెల: రు.6—80

తెలుగు అకాడమి ప్రచురించిన ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంథాలలో ఇది నాలుగవది. రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకం రెండు భాగాలుగా విభజించ బడినది. ఈ ప్రథమభాగము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బోధనకుగాను కేటాయించబడ్డది.

పి. యు. సి. స్థానే ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ కోర్స్ తాలూకు సిలబసు లా పి.యు. సి. సిలబస్‌కు చాలాభిన్నంగాఉంది. ఆకారణంచేత విషయం తెలియజెప్పే విధానంలో కొంతమార్పు అవసరమయింది.

ప్రవేశికలో పేర్కొన్నట్లుగా ఆయా విషయాలు వ్రాసేటప్పుడు మూలభావాలమీద ప్రత్యేకమయిన శ్రద్ధచూపారు రచయితలు. ద్రవ్యనిర్మాణము, ఎలక్ట్రాన్ విన్యాసము గురించి చెప్పే మూలకాలధర్మాలను, రసాయనిక చర్యలను గురించి చర్చించటం చాలా సమంజసంగా ఉంది. విద్యార్థి విషయం సరిగా అవగాహన చేసుకుంటే ఈ విధానం ఎంతో ఉపయోగకారి కాగలదు.

గ్రంథం చివరన అనుబంధరూపంలో ఇచ్చిన ప్రశ్నావళి విద్యార్థి తెలివితేటలను అంచనా వేసేందుకు సహాయపడుతుంది. గ్రంథం చివరన ఇచ్చిన పారిభాషిక పదసూచిక అటు విద్యార్థులకూ, ఇటు అధ్యాపకులకూ ఎంతేనా ఉపయోగపడుతుంది.

అనే ఆంగ్ల పదం తెలుగులోకి అనువదించక అదేరీతిగా తెలుగులిపిలో వ్రాశారు. లా అంటే నియమముఅని, థిరీ అంటే సిద్ధాంతము అని, ఈక్వేషన్ అంటే సమీకరణముఅని, ప్రిన్సిపల్ అంటే సూత్రముఅని అనువదించి, ఫార్ములా అనేపదం అనువదించని కారణం అనూహ్యం. ఒకవేళ దానికి సరిఅయిన పదం తెలుగులో కొరతని పక్షంలో (అక్కడక్కడ సంస్కృతపదాలు వాడారు!) శాస్త్ర గ్రంథాలు తెలుగులో వ్రాయాలంటే ఇటువంటికొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న మాటే కదా!

తప్పొప్పులపట్టిక (గ్రంథంచివరన ఇచ్చినందుకు సంతోషించవచ్చును కాని అయిదు పేజీల తప్పుతప్పులు అచ్చువేసినందుకు విచారించకుండా ఉండలేము.

అయినా అకాడమీ శాస్త్రగ్రంథాలు తెలుగులో వెలువరించటం ముదావహం.

ఇంటర్మీడియట్ ప్రయోగదీపిక (రసాయన శాస్త్రము) ప్రథమభాగము.

రచయిత: శ్రీ టి. వి. వి. శాస్త్రి, సంపాదకుడు: ఆచార్య యల్. రామచంద్రరావు. ప్రచురణ: తెలుగు అకాడమి.

డెమ్మీసైజు: 152 పేజీలు. వెల రు. 4—50.

తెలుగు అకాడమి ప్రచురించిన ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంథాలలో మొదటిది రసాయన శాస్త్ర ప్రయోగదీపిక. ప్రవేశికలో ప్రస్తావించినట్లుగా ఈ ప్రయోగదీపిక రచించిన విధానంలో చాలామార్పు కన్పిస్తున్నది.

''ఈ ప్రయోగదీపికలో విద్యార్థులు ప్రయోగాలు చేయవలసిన విధానాలు మాత్రమే సూచింపబడినాయి. ప్రయోగసమయంలోకాని, ప్రయోగాంతంలోకాని ఏంజరుగుతుందో ఇందులో వర్ణింపబడలేదు.''

ప్రయోగం ద్వారా పరిశీలించిన ఫలితాలను వర్ణించటం విద్యార్థివంతు, ఆ ఫలితాలను గురించి వివరంగా చెప్పేబాధ్యత ఉపాధ్యాయునిది. ఇది నిపుణుల సంఘం ఆశయం. కాని ఈ ఆశయం ఎంతవరకు సఫలీకృత మయేది విద్యార్థి తాలూకు పరిశీలనా శక్తిమీద ఆధారపడి ఉంటుంది.

ఒకవిధంగాచూస్తే విద్యార్థి ప్రయోగాలు స్వయంగాచేసి, వాటిఫలితాలు తానుగా తెలుసుకొనేందుకు ఈ ప్రయోగదీపిక పనికిరాదు. అధ్యాపకుని సహాయంమీద ఆధారపడవలసినదే! మరొక విధంగాచూస్తే ఇలాంటి ప్రయోగవిధానంవలన విద్యార్థిలోని పరిశీలనా శక్తి, ఆసక్తి, అభివృద్ధి పొందుతాయి.

ఈ ప్రయోగవిధానం, తదనుగుణంగా వ్రాసిన ప్రయోగదీపిక, విద్యార్థిలోని పరిశీలనా శక్తిని పెనిపొందించకలిగితే, అందుకు దోహదం చేసిన అకాడమీ వారు అభినందనీయులు.

—కొం. హ. రావు

సుందరమైన రూపం



Henri Sandoz & fils

'హెన్రి సేండోజ్ అండ్ ఫిల్స్' గడియారములు నిపేదక శక్తిగల వారి కోసం నిర్మించబడినవి. అసాధారణమైన ఖచ్చితమగు ఈ గడియారములు ప్రపంచమంతటా కోట్లకొలంది జనులకు వేళను చూపుతున్నవి.

'హెన్రి సేండోజ్ అండ్ ఫిల్స్' గడియారములు ప్రపంచ ప్రఖ్యాత ఇన్‌కబ్లాక్ షాక్ అబ్సార్బర్ వలన కొనే క్రమము అమర్చబడి యున్నది. మీ సమీప వాచి స్టోర్సులో లభించును.

Henri Sandoz & fils

SWISS WATCHES

Indenting Agents:
PRESIDENT WATCH & RADIO CO.
39/41 Dhanji Street,
Bombay-3 BR.
Gram: BONJOUR
Phone: 329273



జరిగిన కథ

పొగలు. సెగలు కక్కుకుంటూ వస్తున్న తండ్రిని మామగారి మేడపై కదారుచేసూ వరూధిని కోసం ఎదురుచూస్తున్న వెంకటపతి చూశాడు. వరూధిని మొదట మూర్ఛద్దర్గలో తనను అసలు శాకనీయలేదు. అక్కడకు వచ్చినతరువాత అసలు మనిషి పొడేలేదు. కొత్తంగా అని వెంకటపతి తనకు తానే నచ్చచెప్పుకున్నాడు. గడపలోకి వచ్చిన సాంబయ్యను చూసి బలరామయ్య కంగారుపడా, మర్యాదగానే లోపలికి రమ్మని ఆహ్వానించాడు. వచ్చిన సాంబయ్య ప్రోనోటుమాట బయటపెట్టగానే బలరామయ్య మీ కీ ఏర్పాటుకు ఒప్పుకున్నారని కనకయ్య చెప్తాడన్నాడు. సాంబయ్య దోరజీకి విసుపోయిన బలరామయ్య రెండు నెలల్లో వడ్డీతోసహా మొత్తం చెల్లుపెట్టుకుంటానని కాళ్ళా వేళ్ళాబడినా ఒప్పుకోని సాంబయ్య కొడుకుని విలువున్న పొలంగా కొంపకు రమ్మని గదమాయిస్తూ, కొడుకు చెయ్యిపట్టుకు ముందుకు గుంజుకాడు. తండ్రివెంట పిలిలాగ వెంకటపతి కొంపచేరాడు. ఆ దెబ్బదెబ్బ మూడేళ్ళదాకా వెంకటపతి పెళ్ళాం ముఖంచూడలేదు. ఈలోగా సాంబయ్య కాకట్టుభూమి 18 ఎకరాలూ కనకయ్యకూ, శేషావతారానికి అమ్మి, బాకీ చెల్లువేసుకోగా చేతిలో పదివేలు మాత్రం మిగిలాయి. ఇరవై వేలకు ఒక్కదమ్మిడీ తక్కువైనా కోడలిని కాపురానికి తీసుకెళ్ళేది లేదని సాంబయ్య భీష్మించుకుకూచున్నాడు. సాంబయ్య కన్ను బలరామయ్య మేడమీదపడింది. ఇంతలో బలరామయ్య గుండెజబ్బుతో మంచాన పడటం, వైద్యానికి నాలుగో కొడుకు అతణ్ణి బస్తీ చేర్చడం జరిగింది. బలరామయ్య భార్యకు పక్షవాతం తలికి. తండ్రికి పరిచర్య వరూధిని వంతైంది. ఈ మధ్య కనకయ్య సాంబయ్యకు తటసపడి, కోడలు వరూధినిని పుట్టింట్లో యింతకాలం వుంచడంవల్ల వచ్చే అనర్థాలను ఏకరువు పెడతాడు. దానితో గుండె జారయిపోయిన సాంబయ్య కోడలిని పంపించవలసిందిగా బలరామయ్యకు చెప్పవలసిందిగా కనకయ్యనే ప్రాధేయపడతాడు.

(గత ఆదివారం సంచిక తరువాయి)

తెల్లవారి సాంబయ్యను తన ఇంట్లో వుండమని కనకయ్య బలరామయ్య దగ్గర కెళ్లాడు. సాంబయ్య కోడల్ని కాపరానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడని తెలిసి బలరామయ్య ఆనంద పరవశుడయాడు. ఉన్న పాటున వెళ్ళి వాన్ని ఎవరు చూస్తారని బాధపడింది వరూధిని.

''ఇదంతా నేను చూసుకుంటా. నీ పని తెల్లారే పెట్టె వారి మంచి చెడ్డలు చేసుకో. అమ్మాయ్! త్వరగా ప్రయాణం కా!'' అన్నాడు కనకయ్య.

బలరామయ్య కళ్ళవెంట నీరు కారిపోతోంది. అది చూసి కనకయ్య కూతుర్ని వదిలి వుండలేక బాధపడుతున్నాడనుకొని అన్నాడు: 'మీరిట్లా సావాక చేస్తే ఆ సాంబయ్య మళ్లీ మనసు మార్చుకుంటాడు. భగవంతుడి దయ. రాత్రంతా కూర్చోపెట్టి వచ్చచేపితే ఒప్పుకొన్నాడు. వివాహం చెయ్యేళ్ళ వంట. సాంబయ్య ఈరోజున కట్నంకోసం పట్టుడి చేయకుండా అమ్మాయిని తీసుకెళ్ళావని ఒప్పుకొన్నాడంటే అంతా నీ అదృష్టం అనుకో బలరామయ్యా !''

''కనకయ్యా! నీ ఋణం తీర్చుకోలేను. ఇంతకంటే ఈ జన్మలో నాకు కావల్సిందేమీ లేదు. ఈ మంచిరోజుకోసమే నేనూ బ్రతికి వున్నా. నేనే స్వయంగా వచ్చి అమ్మాయిని అత్తారింటి దగ్గర దిగబెట్టి వస్తా'' ఆనంద బాష్పాలు రాల్చాడు బలరామయ్య.

''బలరామయ్యగారూ ! మీరు కదలడం మంచిది కాదు. నేనూ తండ్రిలాంటివాణ్ణే. నేనే వెళ్లి అమ్మాయిని అత్తారింటి దగ్గర దింపుతా. పైగా సాంబయ్యే స్వయంగా తీసుకెళ్లాలని వున్నాడు. మళ్లీ మీరు రావటం మంచిది కాదు. నా మాట వినండి.

''అమ్మాయిని ఒట్టి చేతులతో అత్తారింటికి ఎట్లా పంపిస్తాం కనకయ్యా? సారె పెట్టి పంపొద్దా ?''

''మీరు అలా వుండండి బలరామయ్యగారూ? అంతా నేను చూసుకొంటా వస్తా మగా?'' అని కనకయ్య లేచాడు.

కనకయ్య బలరామయ్యకు మరో వదువేలు ఇంటిమీద అప్పుగా ఇచ్చి వరూధిన్ని కాపరానికి పంపించే ఏర్పాట్లన్నీ చేయించాడు. సాంబయ్యను మరోరోజు ఆపి తమ ఇంట్లోనే వుంచుకొన్నాడు.

మరునాడోరోజు ఉదయం కనకయ్య చిన్న కారు మాట్లాడి వరూధిన్ని ఎక్కించాడు. పీరెలూ, సారెలూ, కార్లో నింపి బలరామయ్య దగ్గర సెలవు తీసుకొని, ఇంటికొచ్చి సాంబయ్యను ఎక్కించుకొని బయలుదేరాడు.

కార్లో కూర్చొన్న వరూధినికి అంతా కొత్త కొత్తగా వుంది. ఏదో తెలియని భయమూ, దిగులూ, మనసును పిండేస్తున్నాయి. ముందు సీట్లో కూర్చున్న మామగారు ఒక్కసారైనా తిరిగి చూడలేదు.

అన్నపువేళకు కారు వూరు చేరింది. సాంబయ్య ఇంటిముందు కారాపించిన కనకయ్య భార్యకు కబురు పెట్టాడు. పది నిమిషాల్లో కనకయ్య భార్యతోపాటు నలుగురు ముత్తయిదువులు పోగయారు. తతంగం పూర్తిచేసి అమ్మలక్కలు వరూధిన్ని ఇంట్లోకి తీసుకు వచ్చారు. సాంబయ్య వాకిట్లో బిగదీసుకొని కూర్చున్నాడు. వెంకటపతి పొలాన్నించి ఇంకా రాలేదు. కనకయ్య మళ్లీ తిరిగి అదే కారులో బస్తీకి వెళ్లిపోయాడు.

వరూధిని ఇల్లంతా తిరిగి చూసింది. అంతా మురికి కూపంలా వుంది. ఆడదిక్కులేని సంసారం. విడిచినబట్టలేవో, ఉతికిన బట్టలేవో తెలియకుండా పడివున్నాయి వట్టింట్లో. చిట్టుబస్తాలూ, వడ్ల బస్తాలూ వున్నాయి. వంటింట్లో అన్నీ మసి పట్టిన పాత్రలూ, కిలుంపట్టిన ఇత్తడి గ్లాసులూ వున్నాయి. దణ్ణాలు బూజుపట్టి వున్నాయి. ఉట్లు మసిపట్టి తెగి వరిగి వేలాడుతున్నాయి. ఎలుకలు ఎక్కడపడితే అక్కడే స్వైర విహారం చేస్తున్నాయి. చీకటి మూలల్లో మనిషి వెళ్లితే 'బుయ్' మని దోమలు లేస్తున్నాయి. ఆ కొంపలో అడుగువేసి అడుగు తియ్యాలంటే అసహ్యంగా వుంది వరూధినికి. వంటగదిలో కాలు పెడ్తే ఢోకు వచ్చేంత వర్యంతం అయింది. అన్నం మెతుకులు కాలికి అతుక్కుంటున్నాయి. పీటలమీద ఎంగిలి అలానే వుంది. పడమటి గదిలో అన్నిరకాల సామానులతో పాటు, ట్రంకుపెట్టెలూ, కొయ్యపెట్టెలూ అడ్డదిడ్డంగా పెట్టి వున్నాయి. సర్దటానికి ప్రయత్నించిన వరూధినికి అది తనవల్ల అయేటట్టు కన్పించలేదు. చిరాకు పడి పడక గదిలోనుంచి బయటికి వచ్చింది.

పొలం వెళ్లబోతున్న తీగాణ్ణి చూసి ''మస్సిట్లారా!'' అని పిల్చింది.

''ఏం దమ్మగోరూ ?'' తలవంచుకునే అన్నాడు.

''ఇది మనము ఉండే కొంపేనా?''

తీగాడు విత్తరపోయి వరూధినికేసి చూశాడు.

''ఏంట్రా అట్లా చూస్తావ్? మీరు తినేది అన్నమూ—గడ్డా ?''

తీగాడికి చమటలు పట్టాయి. వరూధిని ఆ వూరి సేపుకారుగారి కూతురన్న సంగతి గుర్తొచ్చింది. బలరామయ్యగారి బిడ్డ !

'అమ్మాయిగోరూ ! ఏమయిందమ్మా!'' భుజాన వున్న మూటను సర్దుకుంటూ అన్నాడు.

''ఒరేయ్! ఆ భుజాన వున్న దేమిటిరా?''

''చిన్న దొరగోరికి వన్నం తీసుకెళ్తన్నా!''

వరూధిని వాంతి వస్తున్నట్లు ముఖంపెట్టింది.

''ఇంటికి వచ్చి భోజనం చెయ్యరా?''

''కొత్త కాలవ పొలం వాటేస్తున్నారు. పొద్దునసంగా ఎప్పుడో వద్దెష్టం తిన్నారు దొరగోరు. అంతం అయిపోతుంది. వేసోతా!'' అంటూ తీగాడు కదిలాడు.

''వద్దిణ్ణమ్మా?'' వరూధినికి ఒళ్లు కంపరం పుట్టింది.

''ఒరేయ్! బుజానా మూట అక్కడ పెట్టు !''

తీగాడు తెల్లబోయి చూశాడు.

''పేకరా తప్పేది!''

తీగాడు అన్నం మూట బల్లమీద పెట్టి చేతులు నులుపుకుంటూ నిల్చున్నాడు.

''మర్నేవా వంట చేసేది?''

''మా అమ్మ పొద్దున్నా, సాయంకాలం వచ్చి వణ్ణం వండుద్ది. మిగతా పనులన్నీ నే చేసుకుంటా.''

''ఫో! పిద్దావ్‌గాని, ముందు మువ్వెళ్ళి మా దాసి బుచ్చమ్మనూ, మువ్వుది పెళ్ళాం లక్ష్మినీ పిల్చుకురా. ఇక్కడున్నట్టు రావాలి.''

''అట్టానే అమ్మగోరూ !''

'ఒరేయ్! రావుడూ! ఇంకా అక్కడేం చేస్తున్నావురా అబ్బాయికి అన్నం పట్టుకెళ్ళకుండా?'' బయటికి పోబోతున్న తీగ గాణ్ణి చూసి కేకపెట్టాడు సాంబయ్య. తుజ మూని మూట చెవినపడ్డా వాడి బుర్ర కెక్కలేదు. తలగుడ్డ బిగించుకొని బయటికి దౌడుతీశాడు. అలా వట్టి చేతుల్తో బయటికి వెళ్లిన రాముణ్ణి చూసి సాంబయ్య లేచి వట్టింట్లోకి వచ్చాడు. బల్లమీదున్న అన్నం మూట చూసి సాంబయ్య చిరాకు పడ్డాడు.

''అన్నం ఇక్కడ పారేసి వాడెక్కడి కెళ్లాడూ?'' దీర్ఘం తీస్తూ వడమటి గదికేసి తిరిగి అన్నాడు.

వరూధిని తలుపు చాటున నిలబడి ఏమో చెప్పాలని ప్రయత్నించింది. కాని మాట పెగల్లేదు. మళ్లీ మామగారు అడిగితే చెప్పాలన్న ప్రయత్నంలో మాటలు కూడబలుక్కుంది. రెండు క్షణాలు అక్కడే నిలబడి సాంబయ్య అన్నం మూట తీసుకొని పొలం వెళ్లాడు. అన్నం మూట భుజాన వేసుకొని వీధిలోకి వెళ్తున్న మామగారిని తలుపుచాటు నుంచి బయటకు వచ్చి చూసింది.

''మురికి ఎనుములు! అనుకుంది.

ఆకలివేసి వంటగదిలోకి వెళ్లింది. మామ తిన్న ఎంగిలి పళ్లెం వంట గది మధ్యలో వుంది. ఈగలు అన్నం కుండ మీదా, ఎంగిలి పళ్లెంమీద మూగి వున్నాయి. మునికాళ్ల మీద నడిచి, వంగి కూర గిన్నెమీద మూత తీసి చూసింది. సొరకాయ పులుసులా వుంది. నల్లగా అడుగు అంటిపోయి వుంది. మరో గిన్నె మూతతీసి చూసింది. పచ్చి మిరపకాయల పచ్చడి తొక్కులు తొక్కులుగా కన్పించింది. పెరుగుమీద మూతలేదు. పెరుగు బుర బుర లాడుతోంది. ముంత ఎత్తి ముక్కుదగ్గర పెట్టుకొని వాసన చూసింది. ముక్కు మూతి బిగించుకొని పెరుగు ముంత దభీమని కింద పెట్టింది. అడుగు వూడి పెరుగు చిందీ వరూధిని కాళ్లమీద పడింది. అన్నం తినాలన్న ఆలోచన ఎగిరిపోయింది. ఈ కొంపలో, ఈ తిండి తింటూ వుండే వీళ్లు మనుషులేనా ?

తను తెచ్చిన ఇంత జిలేబీ, మైసూర్‌పాకు తిని నీళ్లు తాగింది. రాముడి కోసం ఎదురు చూస్తూ వాకిట్లో తలుపు పక్కగా నిలబడింది వరూధిని.

సాంబయ్య పొలం నుంచి వచ్చే సరికి దీపాలు పెట్టారు. మెట్లమీద లాంతరు పెట్టివుంది. నడవా అంతా వెలుతురు పడుతోంది. అరవై ఏళ్లుగా చీకటిలో నడవటం అలవాటు పడ్డ సాంబయ్యకు వెలుగు బాటలో నడవటం కొత్తగా అనిపించింది. ఉన్న లాంతరు నడవాలో పెడ్తే ఇవాళ్ళ ఎట్లా? తలెత్తి చూసి సాంబయ్య ఇల్లంతా వెలుగు కనిపించింది. గదికొక దీపం పెట్టి వుంది. గోడల వారిట్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి. వరండాలోకొచ్చి సాంబయ్య తన ఇంటిని తానే గుర్తుపట్టలేక నట్టయిపోయాడు. అక్కడ చెయ్యి విరిగిన కుర్చీగానీ, నెర్రలు విచ్చిన బల్లగానీ లేదు. గోడలకు తగిలించినవి ఏవీ కన్పించ లేదు. నేలంతా మెరుస్తూ వుంది. పెద్దపంచ తీసి పెట్టటానికి వరండాలో ఆధారం ఏమీ కన్పించలేదు. కూర్చోడానికికూడా ఏమీ కన్పించలేదు. చొక్కా విడిచి చేతులతో పట్టుకొని తన ఇంట్లో తనే కొత్తవాడిలా తిరుగుతున్నాడు సాంబయ్య.

''ఒరేయ్ రాముడూ!'' అంటూ కేక పెట్టాడు.

దాసి బుచ్చమ్మ వచ్చి ''బాబుగారూ! అవి ఇట్లా ఇవ్వండి'' అంటూ పైపంచా, చొక్కా అందుకొంది.

''ఎవరూ?'' సాంబయ్య సొసలు పైకెత్తి చూశాడు.

''నేనే బాబుగారూ బుచ్చమ్మని !''

బలరామయ్య ఇంట్లో వుండే దాసీని గుర్తుపట్టాడు సాంబయ్య.

''నువ్వా బుచ్చమ్మా! బాగున్నావా ?'' అన్నాడు సాంబయ్య.

''స్నానానికి లేవండయ్యగారూ! నీళ్లు తోడింవాను'' అంది బుచ్చమ్మ.

''అరే! అప్పుడే నీళ్లు పెట్టేశారా?'' ఆశ్చర్యంగానే అనేశాడు సాంబయ్య.

మామూలుగా అయితే తను పొలాన్నుంచి వచ్చాక రాముణ్ణి నాలుగు కేకలు వేశాక కాని నీళ్లు పెట్టడం జరగదు. స్నానానికి వెళ్లబోతూ తుండుగుడ్డా, కట్టు పంచలకోసం వెతకసాగాడు. కాని వాటి ఆయువూ, అజా ఎక్కడా లేదు.

వరూధిని మామగారి తచ్చాట చూసి ''బుచ్చమ్మా!'' అంటూ కూని రాగం తీసింది.

''అన్నీ అక్కడే వుంచాం. తమరు స్నానం చెయ్యండి! అంది బుచ్చమ్మ.

అలవాటుగా గాబుదగ్గరకు వెళ్లాడు సాంబయ్య.

''అయ్యగారూ ఇక్కడ!'' అంటూ గోడ వారగా ఎత్తుపీట వున్న చోటు చూపించింది బుచ్చమ్మ.

సాంబయ్య స్నానం పూర్తికాగానే ముందు తుండు, ఆ తర్వాత కట్టుపంచ అందించింది బుచ్చమ్మ. సాంబయ్యకు ఆ రోజే తన కెవరో స్నానం చేయించినట్టుగా వుంది. అదే చాలా తేలిగ్గా, సుఖంగా, తొందరగా అయిపోయినట్లుంది. ప్రతిరోజూ స్నానానికి ముందు బట్టలు వెతుక్కోవటానికి ఐదు నిముషాలు పట్టేది. రాముడు మసిలే నీళ్ల గాబు అక్కడ పెట్టి, రెండు కడవల చన్నీళ్లు దింపి వెళ్లిపోయేవాడు. ఒకోసారి తపాల కన్పించేదికాదు. కాని ఇవ్వాళ నీళ్లు సమానంగా కలిపివున్నాయి. స్నానానికి పెట్టిన గుండిగా తప్పెలా మెరిసిపోతున్నాయి. సాంబయ్య వాటిని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు కూడా !

సాంబయ్య స్నానంచేసి వట్టింట్లోకి వచ్చాడు. ఇల్లంతా మారిపోయింది. తవుడు బస్తాలూ, వడ్ల బస్తాలూ ఏమీలేవు. ఎద్దుల పగ్గాలూ, చిక్కాలూ, భోషాణం అక్కడ లేవు. గోడవారగా నవారు మంచం మీద పరుపు వేసివుంది. దానిమీద తెల్లటి దుప్పటి పరిచివుంది. దిండ్లకు గలేబులు తొడిగి శుభ్రంగా ఉన్నాయి. మంచం పక్కగా సాంబయ్య కూర్చునే కుర్చీవుంది. సాంబయ్య కుర్చీలో కూర్చొని ఇల్లంతా పరికించి చూశాడు. అంతా మారిపోయింది. వడ్ల బస్తాలూ, మినుముల బస్తాలూ ఎక్కడా కన్పించలేదు.

''ఒరేయ్ రాముడూ? ఈ బస్తాలన్నీ ఎక్కడ పెట్టించార్రా?'' అని కేక వేశాడు సాంబయ్య.

''బుచ్చమ్మా! మామయ్యగార్ని భోజనానికి లేమ్మని చెప్పవే?'' వరూధిని కంఠం మధురంగా విన్పించింది. సాంబయ్యకు పక్కగా వచ్చి నిలబడ్డ బుచ్చమ్మను చూసి ''అబ్బాయిని కూడా రానీయ్. ఇద్దరం కలిసి భోంచేస్తాం'' అన్నాడు సాంబయ్య.

బుచ్చమ్మ ఓ క్షణం ఆగింది ''అమ్మాయిగారూ, అబ్బాయిగారూ కలిసి భోంచేస్తారు ముందు మీరు లేవండి'', అంది.

ఎక్కడో ఏవరో సన్నగా పోయిగా నవ్వినట్లు ఉంది సాంబయ్యకు. లేచి వంటగదివైపు నడిచాడు.

వరూధిని వడ్డనంతా పూర్తిచేసి రాబోతూ మామగారిని చూసి గోడవైపుకు తిరిగింది. సాంబయ్య రెండడుగులు వెనక్కేసి నిలబడ్డాడు. కోడలు వంట గదిలో నుంచి బయటకు వెళ్లగానే బుచ్చమ్మ 'అయ్యగారూ! రండి!' అంది.

సాంబయ్య పీట మీద కూర్చొని పళ్లెం చుట్టూ పేట్లలో, గిన్నెల్లో వున్న పదార్థాలను చూసి విస్తుపోయాడు. మూడూ కూరలు, రెండు పచ్చళ్ళు, పప్పు, పప్పుచారు, అప్పడాలు, జిలేబీ, మైసూర్‌పాక్, పాయసం, తోడుపెట్టిన పెరుగు— ఓ! సాంబయ్య తింటూంటే చెమటలు పోస్తున్నాయి. బుచ్చమ్మ వెనకాల నిలబడి విసనకర్రతో విసర సాగింది. చెమటలుఆరి వళ్లు చల్లబడుతూ దివ్యానుభూతి కలిగింది సాంబయ్యకు. కోడలు చెయ్యి అమృతహస్తం. దివ్యంగా వున్నాయి వంటకాలు. ఎంత శుభ్రతగావుంది. వంటగది? కోడలే స్వయంగా వండి వడ్డించింది. మూడేళ్లు ఈ అదృష్టాన్ని చేజేతులా జార విడుచుకున్నాడు తను.

మృష్టాన్నంగా భోజనంచేసి సాంబయ్య, పొగాకు వట్టాకోసం వెతికాడు. ఎంత వెతికినా దొరకలేదు. బుచ్చమ్మ, రాముడూకూడా వెతికారు. సాంబయ్య భోజనం చెయ్యగానే చుట్ట ముక్క కాలిస్తేగాని బుర్రపని చెయ్యదు. చిరాకు పడ్డాడు. వరూధిని బుచ్చమ్మనుపిల్చి చిట్టు బస్తాలమీద వుందేమో వెతకమంది. బుచ్చమ్మ పొగాకుపట్టా వెతికి సాంబయ్యకిచ్చింది. చుట్ట చుట్టుకొని పూళ్లకి బయలుదేరాడు. సాంబయ్య కోడల్ని కాపరానికి తీసుకొచ్చిన సంగతే రచ్చబండ మీద కూర్చొని మాట్లాడు కుంటున్నవాళ్ళు, సాంబయ్య రావటం చూసి విషయాన్ని మార్చారు.

పొద్దుపోయి పొలాన్నుంచి వచ్చిన వెంకటపతి నేరుగా పడక గదిలో కాలుపెట్టి ఆశ్చర్యపోయాడు. వరూధిని నైలాన్ చీర కట్టుకొని, తల్లో మల్లెపూలు పెట్టుకొని అప్సరసలా కన్పించింది. తాను పెళ్లినాడు చూసిన పిల్లకూ ఈమెకూ సంబంధంలేదు. దివి నుండి దిగివచ్చిన దేవతలా కళ్ళు మెరిపిస్తూ వెంకటపతికేసి చూసింది. వెంకటపతి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. భార్యతో ఏం మాట్లాడాలో తెలియలేదు. గాలి ఆడని రాతి చెట్టులా నిలబడిపోయాడు.

''బుచ్చమ్మా! బాబొచ్చారే!'' వరూధిని మాటల్లోని మాధుర్యం వెంకటపతి వళ్లంతా పాకింది.

''బాబుగారూ స్నానానికి రండి!'' అంది, బుచ్చమ్మవచ్చి స్నానకు చేసేటపుడు పెట్టిన సబ్బుతో తోముకోకుండా వళ్లంతా గోళ్లతో గీకి స్నానంచేశాడు. కొత్తగ్లాస్కోపంచా, చొక్కా తెచ్చి ఇచ్చింది బుచ్చమ్మ.

''ఇవ్వు దెందుకేవ్?'' అంటూనే కట్టుకొన్నాడు.

వెంకటపతి అన్నానికి లేచాడు. రెండు పీటలు వేసి రెండు కంచాల్లో వడ్డించి వుండటంచూసి —''నాయనేడి?'' అన్నాడు వెంకటపతి.

వరూధిని పక్కున నవ్వింది. వెంకటపతికి వళ్లంతా చక్కిలి గింతలు పెట్టినట్లయింది. కొంచెం సిగ్గుపడి తలవంచుకొని పీట మీద కూర్చున్నాడు. వరూధిని వెంకట పతి పక్కన వచ్చి కూర్చుంది. ఆకలిగొన్న ఏద్దు పెనంలోంచి వడ్డట్టు తినసాగాడు. వరూధిని సగం కొరికిన జిలేబీలా, కాకి ముక్కలా వెంకటపతి పళ్లెంలోకి విసరటం మొదలు పెట్టింది. వెంకటపతి ఆమోమయంలో పడిపోయాడు. వరూధిని కొసకి పడేస్తుందన్న సంగతి చాలా సేపటికి గాని అర్థంకాలేదు. వెంకటపతి అటూ ఇటూ చూసి ఎంగిలిచేత్తో జిలేబీముక్క వరూధిని నోట్లో కుక్కాడు.

''ఛీ! పొండి!'' వరూధిని ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ''అబ్బా ఏం చేతులు? బండ చేతులు!'' ముక్కు చెంపలు జిలేబీపాకంతో మెరిశాయి.

తలుపు చాటునుంచి చూస్తున్న బుచ్చమ్మ 'అమ్మాయిగారి సంసారం తోవలో పడ్డది' అనుకొంటూ నిట్టూర్చింది.

భోజనం పూర్తయిన దగ్గర్నుంచి వరూధిని మనసు మనసులో లేదు. నాళాల్లో రక్తం చిమ్ముతుంది. నరాలు లాగుతున్నాయి. బుర్ర ఆనలేం పని చెయ్యటంలేదు. వరూధిని వంటరిగా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. బుచ్చమ్మ సింగారించే మిస్స తోనో, ఏదో సంగతులు చెబుతూ వరూధిని వెంట వెంటనే మసులు తుంది.

వెంకటపతి తండ్రికోసం వేసిన పక్క మీదపడి దొర్లుతున్నాడు.

''బాబుగారూ! ఇది నాన్నగారి పక్క. మీ పక్క అక్కడ వేశా!'' అంటూ పడకగది చూపించింది. బుచ్చమ్మ.

బుచ్చమ్మ ఇంట్లోనుంచి బయటకు వెళ్లక ముందే వెంకటపతి లేచి పడగ్గదిలో జొరబడ్డాడు. తలుపులు బిగించి వరూధిన్ని చూశాడు.

వరూధిని వయ్యారంగా పడుకొని విసనకర్రతో విసురు కొంటూన్నది. వెంకటపతిని ఓరగా చూసి తల తిప్పుకొని, గోడ వేపుకు తిరిగి పడుకొంది.

''ఏ వాసన.. దోకొస్తుంది! వదులు!''

''వడలుమంటుంటే? ఏమిటా మోటు సరసం?'' అంటూ వరూధిని పక్క మీదనుంచి దూకి తలుపులు తెరచుకొని బయటకొచ్చింది. వరూధిని వెనకే వరుగెత్తు కొచ్చిన వెంకటపతి, తండ్రివచ్చి చొక్కా విడిచి మంచం మీద కూర్చోవడం చూశాడు.

వెంకటపతి స్వర్గలోకం లోనుంచి ఒకడు త్రోసినట్టు బాధపడ్డాడు. తలుగుపెలుగుల్లో మసక చీకట్లు కన్పించాయి. వరూధిని అందగత్తె! చదువుకొంది కూడా! బస్తీ తిరిగిన పిల్ల. సుకుమారంగా పెరిగింది. పెద్ద కారు బలరామయ్యగారి ముద్దుబిడ్డ? దాసీలు, పరివారికలతో సేవలు చేయించుకొన్నది. తనకు భార్య అయింది. అంత ఇదిగా, అంత ప్రేమగా చేసింది ఎందుకిలా చేసింది? ఏందో తనకంతా అయోమయంగా వుంది. తనేమన్నా అన్నుచేశానా? ఏం చేశానా? తన దగ్గర వాసనంది. ఏంటా వాసన? నీళ్లు గూడా పోసు కున్నానుగా? మరివాసనేంటి? వరూధిని! ఎంత అందమైనపేరు! ఎంతఅందం!

వెంకటపతి మనసు ఆమెకోసం ఆరాట పడింది. గుండెలు కోత పెట్టాయి. బయట మంచంమీదపడుకొన్న వెంకటపతి, పడగ్గదిలో తలుపులు బిడాయించుకొని పడుకొన్న వరూధిన్ని గురించిన వూహలో, ఆశల్తో, రాత్రంతా జాగారం చేశాడు.

[సశేషం]

తారాబలం-చంద్రబలం

జనవరి 24వ తేదీ ఆదివారంనుంచి జనవరి30వ తేదీ వరకు

గ్రహస్థితి

(గ్రహస్థితి: శని మేషంలో— కేతువు సింహంలో— గురు శుక్ర కుజులు— వృశ్చికంలో— బుధుడు ధనుస్సులో— రవి మకరంలో— రాహువు కుంభంలో— చంద్రుడు—ధనుస్సు మకర కుంభ రాసులలో.

ఈ వారము పేరుశనగపప్పు మానెధరలు హెచ్చు తగ్గులుగా ఉంటవి.

మేషం

(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

ఈ వారము శుక్రరవి రాహువులు అనుకూలురు. ఆత్మ విశ్వాసం ధైర్య స్థైర్యాలు మీకు రక్షగా ఉంటవి. గతంలో జరుగనిపనులు కొన్ని ఈవారములో నెరవేర గలవు. నూతన కార్యక్రమములు ముందుకు నడిపించ గలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో మంచి ప్రోత్సాహకర వాతావరణం వుంటుంది. ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయి. మీ లౌకిక వ్యాపార సరళి జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ముందు ముందు సహకార లాభములు పొందటానికి వీలుంటుంది. లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండండి. స్పెక్యులేషన్ సామాన్యం.

వృషభం

(కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.)

ఈ వారము గురు బుధులు అనుకూలురు. గతవారంలో పరిష్కరించక మిగిలివున్న సమస్యలు ఈ వారంలో పరిష్కరించ గలుగుతారు. కొంత విశ్రాంతి కూడాదొరుకుతుంది. వారం మధ్య ప్రయాణ తొందరలు శుభ పుణ్యకార్యవ్యయం అధికంగా ఉంటుంది. బంధు మిత్రుల ఆదరాభిమానాలు మీకు బాగా తోడ్పడతాయి. వారం చివర స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయుల్లో ఆదాయాలు గౌరవాలు బాగుంటవి. ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం తగదు. శివాభిషేకాలు చేయటం మంచిది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మిథునం

(మృగశిర 3, 4 పా., ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా.)

ఈ వారము కుజ, శని, కేతువులు అనుకూలురు. వారారంభంలో మీ కు వ్యతిరేకత అన్ని రంగాల్లోనూ కనుపిస్తుంది. ఆరోగ్య ఆదాయ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటవి. వృథా ప్రయాణాలు చేయడంకంటే వాయిదా వేసుకోటం మంచిది.వారం మధ్యకాలంలో బంధువుల తాకిడి ఖర్చులు బాగా పెరుగుదల మధ్యమధ్య కొంత అశాంతికి కారణమవుతుంది. వారాంతానికి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారరంగాల్లో కొంత ఆదాయం కనుపిస్తుంది. శ్రమతో కూడిన కార్యక్రమాలు ప్రయాణాలు వుంటవి. మౌనంతో వుంటే చాలా మంచిది. తగాదాలకు దూరంగా ఉంటం మంచిది. స్పెక్యులేషన్ లాభించదు

కర్కాటకం

(పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష)

ఈ వారము గురు శుక్ర బుధులు అనుకూలురు. మీ కుటుంబంలో ఏలాటి వడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతూంటవి. బంధుమిత్రులతో సుఖంగా కాలక్షేపం చేస్తారు. మీపేరు ప్రతిష్ఠలు బాగా వ్యాప్తి చెంది. గౌరవమర్యాదలు పొందగలరు. ఆర్థికంగా మీకేలోపం రాదు.వృత్తి వుద్యోగ వ్యాపారాల్లో తగిన ప్రోత్సాహ వాతావరణంఉంటుంది. వ్యవహార తొందరలున్నా మీకు బాగా అనుకూలిస్తుంది. దైవ సందర్శనలుంటాయి. పుణ్య కార్యావరణలుంటవి. రాజకీయ రంగాల్లో వుండువారికి పదవులు సంప్రాప్తిస్తవి. లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశాలున్నవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఈ వారము శుక్రరవులు అనుకూలురు. వారాంతంలో ప్రయాణ తొందరలు ఆర్థిక వడిదుడుకులు కొన్ని ఉంటవి. అయితే అవసరానికి డబ్బు కొంత వరకు సర్దుబాటయి కార్యక్రమాలు నిదానంగా సాగుతవి.శ్రమ హెచ్చుగా ఉంటుంది. వారం మధ్య మీ చిత్తవృత్తి మీకే ఆశ్చర్యం గొల్పుతుంది. అన్నీ అందుబాటులో ఉన్నట్లు ంటాయి. కాని శ్రమ బాగా పడవలసి వస్తుంది. మధ్య మధ్య కుటుంబ అనారోగ్యాలు అధికఖర్చు చిలిపి తగాదాలు వచ్చే సూచనలున్నవి. కొంచెం మెళుకువతో వ్యవహరించ గలిగితే అన్నీ అవే సక్రమంగా దైవాను గ్రహంవల్ల సర్దుబాటవుతవి. వేళకు భోజనం, నిద్ర, సరిగా చూచుకొనండి. అడపా దడపా ఋణాలు చేయవలసి వస్తుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ పోవాలి. వ్యాపార ఉద్యోగుల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉంటవి. కొంతకాలం ఓర్పు పట్టండి. స్పెక్యులేషన్ లాభించదు.

కన్య

(ఉత్తర 2, 3, 4 పా., హస్త, చిత్త 1, 2 పా.)

ఈ వారము శుక్ర కుజ బుధ రాహువులు అనుకూలురు. వారారంభంలో ఉన్న వ్యతిరేకత క్రమేపీ తగ్గు తుంది. ప్రయాణాదుల్లో విపరీతశ్రమకు గురి కావలసి వచ్చును. మీరనుకున్న పనులన్నియు నిదానంతో కొంతశ్రమఖర్చుతో సఫలీకృతమవుతవి. వృత్తి వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరవాతావరణం వుంటుంది. ఆర్థిక వత్తిడులు కూడా ఉంటూ వుంటవి. అంతస్తుటికి ప్రమాదములేదు. మాటల నేర్పుతో పనులు మీకు అనుకూలంగా త్రిప్పు కొన గలుగుతారు. స్థిర చరాస్తుల అమ్మకాల వల్ల మంచి లాభ ముంటుంది. రాజకీయ రంగాల్లోకొంచెం మెళుకువతోనూ జాగ్రత్తతోనూ వ్యవహరించు కుంటూ పోవాలి. ఉద్యోగుల ఆదాయాలు బాగుంటవి. స్పెక్యులేషన్ సామాన్యం.

తుల

(చిత్త 3,4 పా,స్వాతి,విశాఖ 1,2,3పా.)

ఈ వారం గురు శుక్ర కేతువులు అనుకూలురు. మీరు చేయు ప్రయత్నాలు ప్రయాణాలకు కార్యక్రమాలకు పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో వారికి తగిన ఆదాయ గౌరవ మర్యాదలు బాగా లభిస్తవి. కుటుంబసౌఖ్యం సుఖజీవనం బాగా వుంటుంది. ఆదాయాలు క్రమేపి అభివృద్ధిలో ఉంటవి. సాంఘిక రాజకీయ కళాసాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో మధ్య మధ్య అనారోగ్యాలుంటవి. బంధుమిత్రుల రాకపోకలవల్ల ఖర్చులుకూడా బాగా పెరుగుతవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారము శుక్ర బుధ రవి శనులు అనుకూలురు.ప్రయాణతొందరలవల్ల ఆర్థికంగా కొన్ని వడిదుడుకుల పరిస్థితు లుంటవి. అయితే అవసరానికి డబ్బు సర్దుబాటుఅయి కార్యక్రమాలునిదానంగా సాగుతవి. కాని అన్ని సమస్యలు పరిష్కరింకావు. కొన్ని మిగులుతవి.మధ్య మధ్య కుటుంబ అనారోగ్యాలు బంధు మిత్రులరాక పోకలవల్ల ఖర్చులుబాగాపెరుగుతవి. విధిగా ఋణాలుచేయవలసి వస్తుంది వ్యాపార ఉద్యోగుల ఆదాయాలు సామాన్యంగానే ఉంటవి. పై అధికార్ల ప్రాపకం సంపాదించుకొనండి. ఏదీ వ్యతిరేకించకండి. రాజకీయాల్లో ఉండువారు కొంతఓర్పుతో వ్యవహరించుకుంటూ పోతే లాభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తవసరం. స్పెక్యులేషన్ సామాన్యం.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)

ఈ వారము శుక్ర రాహువులు అనుకూలురు. ఈ వారం మీకు అన్ని విధాలా బాగానే వుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు ఆదాయాలు కొంచెం మందస్థితి అప్పుడప్పుడు ఉంటుంది. ఖర్చులు పెరుగుతవి. శుభ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో మంచి గౌరవం ఘనత లభిస్తుంది. విలాసవస్తువులు కొనటంవల్ల బంధు మిత్రుల తాకిడివల్ల ఖర్చులు తట్టుకోవలసివస్తుంది. ప్రయాణాలవల్ల ఆర్థికంగా లాభిస్తుంది. బి. ధనిమిత్రులతో వకంగా కాలక్షేపం చేయగలరు. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ సామాన్యం.

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.)

ఈ వారము గురు శుక్ర కుజులు అనుకూలురు. ఆర్థిక బాధలు కొంత వరకు తొలగి ఆదాయం కొంచెంగా లభిస్తుంది.మాటల నేర్పిన మీకు చెప్ప గలిగిందేమీ వుండదు. సమయోచితంగా ప్రవర్తించి కార్యాలు కొంత శ్రమతో సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యప్రసక్తి సుఖ సంతోషాలు లభిస్తవి. విందు వినోదాల్లోపాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉన్నా లాభిస్తుంది. మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం ఏమీరాదు. వారాంతంలో కోప తాపాలకు గురి అయి కాబోయే యే పనులను చెడగొట్టుకొనవద్దు ప్రయాణాలు లాభిస్తవి. రాజకీయరంగాల్లో మంచి గౌరవాలు ఏర్పడుతవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కుంభం

(ధనిష్ఠ 3,4పాశతభిషం,పూర్వాభాద్ర1,2,3పా)

ఈ వారము బుధ శనులు మాత్రం అనుకూలురు. మీరనుకున్న పనులు ఫలించేటట్లు పైకి కనుపడుతాయి. కాని మధ్య భాగంలో సాధారణ కార్యక్రమాల సంయుతం భారంగా తోస్తవి. ప్రయాణాల్లో విపరీత శ్రమకు గురికాబడతారు. అకాలభోజనం నిద్రలేకుండుట త్రిప్పట శ్రమ సౌఖ్యానికి కొంత లోపం ఉంటుంది. మానసికోద్రేకాలు హెచ్చుగా ఉంటవి. నిద్ర పట్టని స్థితి ఆరోగ్య భంగ సూచనలున్నవి. పనులకు ఆటంకాలు ఏర్పడుతవి. ముఖ్యకార్యక్రమాలు వాయిదా వేసు కొనడం మంచిది. ఉద్రేకాలు పడి ఆవేశాలకు పోకండి. ఆర్థిక వత్తిడులు ఉంటవి. ఖర్చులుకూడా కొంచెం తగ్గించుకుంటూ పోండి. సుఖ పడతారు. వ్యాపార ఉద్యోగులకు ఆదాయాలు సామాన్యం. స్పెక్యులేషన్ లాభించదు.

మీనం

(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర,రేవతి)

ఈ వారము గురు శుక్ర బుధ రవి కేతువులు అనుకూలురు. మీకు అన్ని విధాలా కలిసివచ్చేకాలం. మీరు తలచుకుంటే సాధ్యం కాని దేదీ వుండదు. బంధు మిత్రులు మిమ్ముల్లను ఆశ్రయించి ఉపకారాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలతో పాటు ఆర్థిక ప్రోత్సాహంకూడా బాగా లభిస్తుంది. వ్యవహారాల్లో మీదేజయం రాజకీయాల్లో వుండువారికి నూతన అధికత్యాలు లభిస్తవి. మధ్య మధ్యఅనారోగ్యాలు మాత్రం తప్పవు. వేళకు నిద్ర భోజన సౌఖ్యం సరిగా చూచుకొనవలసి వుంటుంది. లాభ ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యప్రసక్తులుంటవి. దైవసందర్శనంలభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

—శ్రీ యల్లంరాజుగోపాలకృష్ణమూర్తి



రూపవాణి

'పట్టిందల్లా బంగారం' లో చలం, రాజశ్రీ

విక్రమార్క విజయం
లోకమోహిని కథ

రత్నాల వ్యాపారి రూపంలో విక్రమార్కుడు మందిరంలో మంచంమీద వున్నాడు. బయట అడుగుల సవ్వడి వినిపించగా చిరునవ్వుతో తల వంకించి మనస్సులో బేతాళుని ధ్యానించాడు. అతడు ప్రత్యక్షం కాగానే వరానంగా దీపపు సెమ్మె వంక చూశాడు. బేతాళుడు దీపపు సెమ్మెలో ఆవేశించాడు.

''ఓ దీపపు సెమ్మా! ... లోకమోహిని సౌందర్యాన్ని చూసిన కంటికి నిద్ర రావడం లేదు. ప్రొద్దు పోవడానికి ఏదైనా కథ చెబుతావా?'' అని అడిగాడు విక్రమార్కుడు.

''ఇది పరాయి చోటు. గోడలకు చెవు లుంటాయి. మీకు చెప్పే కథ మరొకరు వినడం నాకు ఇష్టం లేదు'' అంది దీపపు సెమ్మె.

''ఓ తలుపు చెక్కా — పోనీ నీవైనా ఒక కథ చెబుతావా?'' అంటూ తలుపుచెక్క వంక చూసి అడిగాడు విక్రమార్కుడు.

బేతాళుడు తలుపు చెక్కలో ప్రవేశించాడు.

''నీకూ నీ ప్రియురాలికీ కథ చెప్పడం నాకిష్టం. కాని మధ్యన ''మరో స్త్రీ ఎందుకు వినాలి?'' అంది తలుపు చెక్క.

బయట లోకమోహిని, టమారి ఒకరి నొకరు చూసుకొన్నారు. టమారి భయపడ్డది. లోకమోహిని సంజ్ఞ చెయ్యగా టమారి భయపడుతూ వెళ్లిపోయింది.

''నా ప్రియురాలు నాదగ్గర వుండే నిన్ను కథ చెప్పమంటావా?'' అన్నాడు విక్రమార్కుడు.

''స్వేచ్ఛగా కథ ఎలా చెప్పను. ముందీ బంధం సడలించు విక్రమార్క మహారాజా'' అంది తలుపుచెక్క.

విక్రమార్కుడు లేచివచ్చి తలుపు గొళ్లెం తీశాడు. లోకమోహిని తలుపు తోసి లోపలికి వచ్చి అతని పాదాలమీద వ్రాలింది. 'ప్రభూ' అన్నది తన్మయత్వంతో.

అతడు ప్రేమతో లేవదీసి దగ్గరకు తీసుకొన్నాడు.

''మిమ్మల్ని పరీక్షించాలని వచ్చిన నా అవివేకానికి మన్నించండి ప్రభూ'' అన్నది లోకమోహిని.

''నీ తలితండ్రుల అనుమానం తీరవలసిన నీ ధర్మాన్ని తప్పుపట్టగలనా దేవీ?'' అన్నాడు విక్రమార్కుడు.

''లోకైక వీరులు ... మీరు మాయా రూపంలో వచ్చిన కారణం అడగవచ్చునా ప్రభూ'' అంది లోకమోహిని.

''అవశ్యం. దురహంకారి అయిన వీరసేనుడు మమ్ము పరోక్షంగా నిందించి, ఈ స్వయంవరంతో నిన్ను చేబట్టటం కన్నా మారు రూపంతో అతనికి గర్వభంగం చేయ సంకల్పించాను. ఆ పరాభవం భరించలేక నీ తండ్రిని దూషించాడు. దానికి తగిన ఫలితము త్వరలో అనుభవించ గలడు'' అన్నాడు విక్రమార్కుడు.

''త్రిలోక పూజ్యులైన మీరు ఈ దీనురాలిని చేపట్టడానికి మా ఆహ్వానం మన్నించారు. కృతజ్ఞత ప్రభూ'' అన్నది లోకమోహిని.

''రూపములో గుణమే కాక నీ మధుర సంభాషణ కూడా లోక మోహనమే సుమా'' అంటూ విక్రమార్కుడు ఆమెను దగ్గరకు తీసుకొని పోయాడు.

''తలుపుచెక్క చెప్పే మధురమైన కథ వినవక్కరలేదా?''

''అంతకన్నా తీయని కథలు నీవు చెప్పగలవుగా.''

''నాకు కథలు రావు.''

''కమ్మని కథలు నీ పెదవులమీద మెరిసిపోతున్నాయి. నే చెప్పించనా?'' అంటూ విక్రమార్కుడు ఆమెను కౌగిలించుకొని పోయాడు.

ఆమె తప్పించుకొని వయ్యారంగా పూదోటలోకి వెళ్లింది. అతడూ ఆమెను వెంబడించాడు.

రమణీయమైన ఈ సన్నివేశం పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి 'విక్రమార్క విజయం' లోనిది. లోకమోహినిగా విజయనిర్మల, విక్రమార్కుడుగా రామకృష్ణ, వీరసేనుడుగా ఎస్. వి. రంగారావు, భట్టిగా బాలయ్య, రూపవతిగా రాజశ్రీలు గాక అంజలీదేవి, బాలకృష్ణ, ప్రభాకరరెడ్డి మున్నగువారు నటించిన ఈ చిత్రానికి శ్రీ గిడుతూరి సూర్యం దర్శకుడు. చిల్లర భావనారాయణరావు మాటలు, సి. నారాయణరెడ్డి, శ్రీశ్రీ, ఆరుద్ర, చిల్లర, విజయరత్నం పాటలు వ్రాయగా కోదండపాణి సంగీతం సమకూర్చారు. శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్‌వారు ఆంధ్రలో త్వరలో విడుదల చేస్తున్న చిత్రమిది.

శాంతి నిలయం

''నా శ్రేయస్సు నాకన్నా నీకే బాగా తెలుసని, అందుకేం చేయాలో అదే చేస్తావనీ వీసమెత్తు నమ్మకంతో ఇన్నేళ్ళుగా ఎన్ని కష్టాలొచ్చినా నిన్ను ఏదీ అడగలేదు. ఇప్పుడా నమ్మకం సడలిపోయే సందర్భం వచ్చింది. అభం శుభం ఎరుగని నా బిడ్డ యీ మనుష్యుల నమ్మకాల మధ్య నలిగిపోతూంది. నాకున్నదీ, నేను నా అనుకున్నదీ ఒక్క శాంతే! దాన్ని నాకు దూరం చేయకు. పిల్ల మూఢ నమ్మకాలకు బలి కానీకు. నా శాంతిని నాకు దక్కించు స్వామీ!''

షిప్పింగ్ కార్పొరేషన్ ఓనరు రంగనాథం (రంగారావు) భక్తి వినమ్రుడై ఏడుకొండల వాడిని ప్రార్థించాడు.

''కట్'' అన్నారు దర్శకులు వైకుంఠ రామశర్మ.

శ్రీ గణేష్ చిత్రాలయ పతాకం క్రింద వైకుంఠరామశర్మ నిర్మిస్తున్న 'శాంతి నిలయం' చిత్రానికి ది 24—12—1970 న వాహిని స్టూడియోలో షూటింగ్ ప్రారంభమయింది.

మిత్రులు, శ్రేయోభిలాషులు, నయ్యర్ మీరా కెమెరా స్విచ్ ఆన్ చేయగా కుమారి చంద్రకళ క్లాప్ కొట్టారు.

నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, మిత్రులు యీ సందర్భంలో శర్మకి శుభాకాంక్షలందజేశారు. రెండు రోజులకు నిర్దేశింపబడిన తొలి షెడ్యూల్ ఒకటిన్నర రోజులోనే పూర్తిచేసి సెభాష్ అనిపించుకున్నారు దర్శకులు.

31—12—1970 న విజయా గార్డెన్స్‌లో ఆచార్య ఆత్రేయ సాహిత్యం సమకూర్చిన ''సంగిడీలు సంగిడీలు బస్తీ గున్న గింగిరాలు తిరుగుతోంది అడవి కూన'' అనే పాటకు ప్రేక్షక హృదయాలను చిందులు వేయించే వీనుల విందైన స్వర మాధురితో రికార్డ్ చేశారు సంగీత దర్శకులు కోదండపాణి. దీనితో ఇంతవరకు మూడు పాటలు రికార్డ్ చేయబడ్డాయి.

అతిరథ మహారథ శ్రేష్ఠులు యస్వీ రంగారావు, శోభన్‌బాబు, నాగభూషణం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, అంజలీదేవి, చంద్రకళ, రాధాకుమారి, జాన్సీ, బేబి డాలి, మాస్టర్ విశ్వేశ్వరరావు ముఖ్య భూమికలు నిర్వహిస్తున్న యీ చిత్రంలో నూతన నటి విజయలక్ష్మి ఒక చక్కని పాత్రను సమర్థవంతంగా పోషిస్తోంది. జనవరి 71 లో జరుగనున్న ఇరవై రోజుల షెడ్యూలుతో సగం చిత్రం పూర్తవుతుంది.

హృదయాన్ని కదిలించే రసభరితమైన సన్నివేశాలు గల ''శాంతి నిలయం'' చిత్ర కథను వైకుంఠ రామశర్మ స్వయంగా సమకూర్చారు. ఆచార్య ఆత్రేయ బరువైన సంభాషణలతోపాటు ఉన్నత స్థాయి సాహిత్యం నిండిన పాటలు కూడా విరచిస్తున్నారు.

సంగీత దర్శకులు : కోదండపాణి, ఛాయాగ్రాహకులు : వి. యస్. ఆర్. కృష్ణారావు, ఉన్నతమైన సాంకేతిక విలువల్ని కలిగించే ఫోటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆర్ట్: వాలి—నాగరాజన్, ఎడిటింగ్: కందస్వామి.

మొదట నిర్ణయించుకున్న ప్రకారం ఏప్రిల్ ఆఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు నిర్విరామ కృషి చేస్తున్నారు.

అన్నపూర్ణ ఆర్ట్స్ వారి చిత్రంలో కాంచన, నాగేశ్వరరావు

కూతురే కోడలు

'మాతృదేవత' నిర్మించిన పూర్ణా ఆర్ట్ పిక్చర్స్‌వారు అన్న, చెల్లెలు, తల్లి మధ్య ఉండే అనురాగం, ఆప్యాయత వివరించే ఒక చక్కని కుటుంబ గాథను తెరకెక్కిస్తున్నారు.

కన్న కూతురే కోడలుగా ఇంటి కొస్తుంది. కన్న తల్లి అత్తగా రవుతుంది. కొత్త పంథాలో నడిచిన ఈ చిత్రంలో ఎన్నో విచిత్రమైన మలుపులున్నాయి.

ఒక పాటను డిసెంబరు 20 న విజయా గార్డెన్స్‌లో రికార్డు చేశారు.

'అమ్మవైనా, నాన్నవైనా, అన్నవైనా — అన్నీ నీవయ్యా, కన్నయ్యా' — అనే పాటను దాశరథి వ్రాయగా సుశీల పాడింది. మహాదేవన్ సంగీతం సమకూర్చారు. ఆదుర్తి నరసింహమూర్తి సంభాషణలు. పాటలు దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు, కళ: బి. ఎన్. కృష్ణ, కూర్పు: కోదండపాణి. ఛాయాగ్రహణం: శేఖర్, సింగ్. నిర్మాతలు ఎ. పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్, దర్శకత్వం లక్ష్మీదీపక్.

ముఖ్య పాత్రలలో శోభన్‌బాబు, రామ్మోహన్, విజయలలిత, గీతాంజలి, హేమలత, ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, కె. వి. చలం, విజయశ్రీ, జాన్సీ మున్నగువారున్నారు.

విచిత్ర దాంపత్యం

ఎవరి కోసం
ఎవరి కోసం
ఎంతకాలం
ఎంతకాలం
ఈ జాజి తీగ రోజా రోజా
పూలు పూచే దెవరి కోసం
ఎంతకాలం...
వాడిపోయిన నిన్నలన్నీ మరిచిపోయి
చిగురు వేసే ఒక్క రేపును తలచి మురిసే
ఆ రేపు నేడై—నేడు నిన్నై
రూపుమాసి పోవు వరకూ
ఎదురు తెన్నులు చూసుకొంటూ
ఎదురు కన్నులు సొలిపోతూ
ఎవరి కోసం...
కట్టుకున్న పందిరేమో కాలదన్నె
పుట్టి పెరిగిన పాదులో మమతెండిపోయె
యువ్వగిలిగిన దివ్వ లేక
పొందవలసిన దేదీ పొందక
పొద్దు పొద్దూ మొగ్గ లేస్తూ
తెల్లవారే దాలిపోతూ
ఎవరి కోసం...
ముళ్ల కంచెలు రాయి రప్పలు దాటినాను
మొండి బ్రతుకును ఒంటరిగనే మోసినాను
దాగమున్నది గుండెలో
రాజుతున్నది ఎందుకో
రగిలి రగిలి నేను నేనుగ మిగిలి పోవుటకా?
మిగిలియున్న రోజులైనా వెలుగు చూచుటకా?
ఎవరి కోసం...

ఆచార్య ఆత్రేయ రచించిన ఈ పాటను మధుర గాయని సుశీల పాడారు. ఈ పాటను ఉషశ్రీ ప్రొడక్షన్స్ వారి ''విచిత్ర దాంపత్యం'' చిత్రంలో సుమతి పాత్రపై చిత్రీకరించారు.

ముకుందరావు మధ్యతరగతి కుటుంబీకుడు. అతని భార్య దుర్గ. దుర్గ మనసు బహు మెత్తన. కాని క్షణికంలో ఆవేశపడే తత్వం గలది. ఆవేశపడిన వెంటనే తిరిగి పశ్చాత్తాప పడుతుంది. భార్య మనసు ఎరిగి మెలిగే వ్యక్తి ముకుందరావు. ముకుందరావు సోదరి సుమతి. కట్నం కానుకలు సమర్పించుకొని ముకుందరావు సోదరి సుమతి పెళ్లి చేశాడు. కాని సుమతి పాలిట విధి ఎదురు తిరిగింది. ఆమె భర్త స్త్రీలంటేనే ద్వేషించే వ్యక్తి. సుమతిని బాధించి రంపాన పెట్టడమే గాక యింటి నుంచి తరిమేశాడు.

ఆ స్థితిలో సుమతి సంగీతం— వీణా వాయించడం అభ్యసించి— రేడియో ఆర్టిస్టుగా తయారవుతుంది. తన బ్రతుకు భారాన్ని వూహించుకొంటూ రేడియోలో సుమతి ఈ పాట పాడుతుంది.

ఇందులో ముకుందరావుగా గుమ్మడి, దుర్గగా సావిత్రి, సుమతిగా విజయనిర్మల, సుమతి భర్తగా శోభన్‌బాబు ఈ చిత్రంలో ఎంతో ప్రతిభావంతంగా నటించారు.

ఇంకా ఈ చిత్రంలో రాజబాబు, చంద్రమోహన్, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, కె.వి.చలం, కుమారి పద్మిని, బేబీ రోజారమణి, సావిత్రి కుమారుడు చిరంజీవి సతీష్ ఈ చిత్రంలో నటించారు.

ఈ చిత్రానికి ముద్దిపట్ల సూరి, మోదుకూరి జాన్సన్ మాటలు రచించారు. అశ్వత్థామ సంగీతం సమకూర్చారు.

కెమెరా సుఖదేవ్, దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి (పి.సి. రెడ్డి) నిర్మాత పి. చిన్నప్పరెడ్డి, దాదాపు నిర్మాణం పూర్తయిన ఈ చిత్రం త్వరలో నవయుగ ఫిలిమ్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానున్నది. సోల్ డిస్ట్రిబ్యూటర్లు అనిల్ ప్రభాన్ ఎంటర్‌ప్రైసెస్.

మాతృప్రేమ

[illegible] బ్యానర్‌తో పతకమూరి సుబ్బారాయుడు సమర్పిస్తున్న చక్కని సంచలన చిత్రం 'మాతృప్రేమ' షూటింగ్ ప్రారంభోత్సవం డిసెంబరు 23 న ఎ. వి.ఎం. స్టూడియోస్‌లో నిరాడంబరంగా, ఉత్సాహంగా జరిగింది.

పతకమూరి సుబ్బారాయుడు గారు దీపారాధన గావించిన అనంతరం — ప్రధాన భూమిక నిర్వహిస్తున్న నటి సావిత్రిపై చిత్రీకరణతో షూటింగ్ ఆరంభమయింది.

మాధవీ పిక్చర్స్ అధిపతులు శ్రీ రాజేంద్రప్రసాద్, సుబ్బారావుగార్లు, దర్శకులు తాతినేని రామారావు, చిత్రంలో నటిస్తున్న నటీనటులు — చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సాంకేతిక నిపుణులు ప్రారంభోత్సవానికి విచ్చేశారు.

కళా దర్శకులు తోట — అత్యంత కళాత్మకంగా నిర్మించిన సంపన్నమైన సుందర తర భవనపు సెట్‌పై — పదిరోజులపాటు నిర్విరామంగా జరిగే షూటింగ్‌లో కొన్ని రసవత్తర సన్నివేశాలను హృద్యంగా చిత్రించనున్నారు.

తల్లీ పిల్లల ప్రేమానురాగాలు అభేద్యమైనవనీ, ఎన్ని అవాంతరాలవల్ల విడిపోయినా పిల్లలూ — తల్లులూ ఒక్క గూటికి చేరక తప్పదన్న పరమ సత్యాన్ని పటువైన కథా గమనంతో నవరసభరితంగా చిత్రించడానికి నిర్మాతలు డి. వివేకానందరెడ్డి, రుద్రరాజు, సీతారామరాజు సన్నాహాలు గావిస్తున్నారు.

ప్రతిభావంతులైన యువ దర్శకులు టి. మాధవరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో — — —

మాతృమూర్తి: సావిత్రి, హీరో: శోభన్ బాబు, హీరోయిన్: చంద్రకళ.

సహ తారాగణం: నాగభూషణం, ప్రభాకరరెడ్డి, రాజబాబు, పి. హెచ్. నారాయణరావు, పెరుమాళ్లు, సంధ్యారాణి, పుష్పకుమారి, రాధాకుమారి, బాలతారలు: రామం, పెల్లం.

సాంకేతికవర్గం: కథ: ముద్దిపట్ల సూరి, ట్రీట్‌మెంటు: జగన్నాథ్, పాటలు: మాటలు: ఆత్రేయ, సంగీతం: కె. వి. మహదేవన్, ఛాయ: ఎం. కె. రాజు, కళ, తోట, నృత్యాలు: హీరాలాల్, కూర్పు: బి. గోపాలరావు, నిర్వహణ: పతకమూరి నాగభూషణం, నిర్మాతలు: డి. వివేకానందరెడ్డి, రుద్రరాజు సీతారామరాజు, దర్శకులు: టి. మాధవరావు

మిడతంభొట్లు

రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ పేరుతో నటుడు పద్మనాభం సమర్పించు మిడతంభొట్లు చిత్రం ఒకేసారి తెలుగు, కన్నడ భాషలలో తయారవుతున్నది.

మిడతంభొట్లు పాత్రను పద్మనాభం పోషిస్తున్నాడు. దర్శకత్వంకూడా ఆయనే నెరపుతున్నారు. లత, భరణికుమార్ అనే ఇద్దరు నూతనతారలు ఈ చిత్రంద్వారా పరిచయం అవుతున్నారు.

తక్కిన ముఖ్యపాత్రలలో కాంతారావు, త్యాగరాజు, బాలకృష్ణ, రావి కొండలరావు, రామచంద్రరావు, డాక్టర్ శివరామకృష్ణయ్య, పి. హెచ్. కృష్ణమూర్తి, గీతాంజలి, రమాప్రభ, ప్రమీలారాణి, ఛాయాదేవి, సురభి బాలసరస్వతి, లక్ష్మీకాంతమ్మ, బేబీరాణి ఉన్నారు. అతిథినటులుగా ఎస్. వి. రంగారావు, రమణారెడ్డి, జి. వరలక్ష్మి పాల్గొంటున్నారు.

రచన అప్పలాచార్య, సంగీతం: కోదండపాణి, ఛాయ: జి. సత్యనారాయణ, నిర్మాత: బి. పురుషోత్తం.

'కథానాయకురాలు' లో వాణిశ్రీ

నవభారత్ మూవీస్

నూతన నిర్మాణ సంస్థ నవభారత్ మూవీస్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావును కథానాయకుడుగా ఎన్నుకొని చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు. ఈ నెల 16 వ తేదీ నుండి మొదటి షెడ్యూలు ప్రారంభం.

గతనెల 30 వ తేదీన జెమినీ స్టూడియోలో తాతినేని చలపతిరావు స్వరకల్పన చేయగా ఘంటసాల, జయదేవ్, శరావతి గారలు పాడిన అమ్మా, మా అమ్మా చల్లని మాయమ్మా, ఓ త్యాగమయీ, అనురాగమయీ అనే దాశరథి రచించిన గీతాన్ని సౌండ్‌ఇంజనీరు కోటేశ్వరరావు ధ్వని ముద్రితం చేశారు.

ఈ ప్రారంభ శుభసమయాన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌అధినేత శ్రీ అనుమోలు సుబ్బారావు, కె. జయదేవ్, ఉప్పలపాటి నాగేశ్వరరావు, తదితర ప్రముఖులు విచ్చేసి నిర్మాతలైన పి. వి. సుబ్బారావు, పి. యస్. ప్రకాశరావులను ఆశీర్వదించారు.

ఈ చిత్రానికి పాటలు ''గొల్లపూడి'' వ్రాయగా యువ దర్శకుడు శ్రీ తాతినేని రామారావు దర్శకత్వం వహిస్తున్నారు.

యిందులో పద్మశ్రీ నాగేశ్వరరావు, సావిత్రి, కాంచన, సత్యనారాయణ, పద్మనాభం, సూర్యకాంతం, రాజశ్రీ, అనిత, ధూళిపాళ, రావి కొండలరావు, సాక్షి రంగారావు మొదలగువారు నటిస్తున్నారు.

నిర్వహణ: ఎ. పూర్ణచంద్రరావు, స్టూడియో: సారథి, కెమెరా: సెల్వరాజ్, ఆర్ట్: జి. వి. సుబ్బారావు, ఎడిటింగ్: జె. కృష్ణస్వామి, లక్ష్మీ ఫిలింస్ రిలీజ్.

'ప్రేమ జీవులు'

సంజీవిని ఫిల్మ్స్‌వారు ద్వితీయ కానుకగా సమర్పిస్తున్న సరస భరిత చిత్రం ''ప్రేమ జీవులు'' తాలూకు షూటింగ్ కార్యక్రమం పూర్తయింది.

అక్టోబరు మధ్యలో షూటింగ్ ప్రారంభించి ప్రకృతి కలిగించే అవాంతరాలు ఎదుర్కొంటూ డిసెంబరు ఆఖరికి నిర్మాణ కార్యక్రమం పూర్తి చెయ్యటం గొప్ప విశేషం.

ఇక ప్రేక్షకులకు, ప్రేమజీవులను అందించేందుకు వున్నదల్లా ఫైనల్ ఎడిటింగ్, రీ రికార్డింగ్, సెన్సారు. ఈ నెలాఖరుతో ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తించి ముస్తాబు చేసి 'ప్రేమజీవులు'ను ఆంధ్ర ప్రేక్షకులముందు సాక్షాత్కరింప చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ఫిబ్రవరిలోగానే 'ప్రేమజీవులు' విడుదల అవుతుంది. రెండు ప్రేమ హృదయాల మధ్య నలిగిపోయిన ఒక పల్లెటూరి పిల్ల విషాద సంభరిత గాథ 'ప్రేమజీవులు' కేరళలోని ఒక కుగ్రామంలో జరిగిన యదార్థ గాథ రసభరితమైన చిత్రంగా రూపుదిద్దుకుంది.

చిత్రంలో . . . రాజశ్రీ, నటప్రపూర్ణ కాంతారావు, కృష్ణలు అద్భుతమైన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు అంటున్నారు రష్ చూసినవారందరూ.

ఇంతవరకు క్రైం చిత్రాలు, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాధించిన యువదర్శకులు కె. ఎస్. ఆర్. దాస్ యీ చిత్రంలో తమ సర్వతోముఖ ప్రజ్ఞను చక్కగా నిరూపించారు.

విజయా కృష్ణమూర్తి వీనుల విందైన సంగీతపు బాణీలు సమకూర్చారు.

కళాత్మకంగా రూపొందించబడిన యీ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నత స్థాయిని చేరేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు ఛాయాగ్రాహకులు అన్నయ్య.

అతి త్వరలో ఆంధ్రదేశం అంతటా విడుదల కానున్న యీ చిత్రంలో రాజశ్రీ, నటప్రపూర్ణ కాంతారావు, కృష్ణలతో పాటు ధూళిపాళ, రాజబాబు, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, బాలకృష్ణ, కె. కె. శర్మ, రాంబాబు, సత్తిబాబు, సంధ్యారాణి, నిర్మల మొదలైనవారుకూడా ముఖ్యపాత్రలు ధరించారు.

విద్వాన్ కణ్వశ్రీ పటిష్ఠమైన సంభాషణలు సమకూర్చగా, డా. సి. నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు పాటలు వ్రాశారు.

ఎడిటింగ్ కె. గోపాలరావు.

అసోసియేట్ డైరెక్టర్: చక్రవర్తి, దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్, నిర్మాతలు: జి. రామం, చంద్రశేఖర్. పూర్ణా రిలీజ్.



'పవిత్రబంధం' లో కృష్ణంరాజు, కాంచన, నాగయ్య

'ఆన్ మిలో సజానా' లో ఆశాపరేఖ్, రాజేష్ ఖన్నా

నీటిలో వెలుగు

కావలసినవి:

ఎనామిల్ వేసిన మేగ్నెట్ తీగ, మేకులు, కార్డు బోర్డు గొట్టం, బల్బు, నీటిపాత్ర, చిన్న ట్రాన్స్‌ఫార్మర్.

చేయవలసినది:

మేకు పరిమాణంలో గొట్టాన్ని కోసి అందులో మేకులువేసి దానిచుట్టూ 200 సార్లు తీగను చుట్టండి. దానికి ఇన్సులేషన్ టేప్ చుట్టండి. మరొక చిన్నగొట్టం చుట్టూ 50 సార్లు తీగను చుట్టండి. చిన్న గొట్టపువర్లను బల్బుకు అతికించండి. పెద్ద గొట్టను ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలించండి. తీగ చుట్ట (కాయిల్), బల్బును నీటి పాత్రలో ఉంచండి. పెద్దతీగచుట్ట మైన పాత్రను ఉంచండి. ఇప్పుడు నీటిలో బల్బు వెలుగు తుంది.

విజ్ఞాన వీధి

ఎందుచేత

అధిక విద్యుచ్ఛక్తి వోల్టేజిని నీరు ప్రసారం చేయగలదు.

అయితే ట్రాన్స్‌ఫార్మర్ నుండితక్కువ వోల్టేజిని తొలగించదు. రెండు తీగ చుట్టలు ఒక ట్రాన్స్ ఫార్మర్‌గా మార్పుచెందుతాయి. నీటి గుండా, పాత్ర గాజుద్వారా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం సృష్టింపబడుతుంది. ఆ రెండు తీగచుట్టలూ ఈ క్షేత్రం వల్ల కలుసుకొంటాయి.

— బాబ్ బ్రౌన్

బాలవిహారం

సుందోపసుంద న్యాయం

సుందుడు, ఉప సుందుడు అన్నదమ్ములు. వీరు నికుంభుడనే రాక్షసుని పుత్రులు. వీరిద్దరూ వింధ్యారణ్యంలో ఉగ్రమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమనగా, వీరు అసాధ్యమైన వరాలు అడిగారు. ఏరూపం కావాలన్నా ధరించేటట్లు, అనేకరకాల మాయలు చేయడంలో నేర్పరులుగా ఉండేటట్లు, అమరత్వం పొందేటట్లు వరం కోరారు. బ్రహ్మ అమరత్వం తప్పతక్కిన వరాలన్నీ ఇచ్చాడు.

ఆ వరాలు పొంది సుందుడు, ఉపసుందుడు గర్వంతో విర్రవీగుతూ లోకాలన్నిటినీ పీడించడం మొదలు పెట్టారు. దేవతలనూ మునులనూ అనేకవిధాల హింసించసాగారు.

వారి బాధలకు తాళలేక దేవతలూ, మునులూ బ్రహ్మదేవుని వద్దకుపోయి మొర పెట్టుకున్నారు.

వారు ఇతరులచేత చావరని, వారితో వారే ఒకరి నొకరు చంపుకునే ఉపాయం ఆలోచించాలని బ్రహ్మచెప్పాడు. విశ్వకర్మను పిలిచి ఒక అందమైన అమ్మాయిని సృష్టించమన్నాడు.

అప్పుడు విశ్వకర్మ తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. పిల్చి బ్రహ్మ సుందోపసుందుల మధ్య విరోధం కలిగించమని తిలోత్తమకు బ్రహ్మ ఆజ్ఞాపించాడు.

తిలోత్తమ సుందోపసుందుల దగ్గరికి వెళ్లింది. తన అంద చందాలతో వారిద్దరినీ మురిపించింది.

అన్న దమ్ములిద్దరూ తిలోత్తమను మోహించారు. అప్పుడు తిలోత్తమ ''ఇద్దరికీ నేనెలా దక్కుతాను? — మీరిద్దరూ పోరాడండి. ఎవరు గెలిస్తే వారికి నేను వశమవుతాను''—అని చెప్పింది.

ఆవిధంగా తిలోత్తమ మూలంగా సుందోపసుందులు ఒకరిపై ఒకరు శత్రుత్వం వహించి యుద్ధం చేశారు. ఇద్దరూ సమానమైన బలవంతు లగుటచేత చాలాకాలం భయంకరంగా పోరాడి చివరకు ఒకరినొకరు పొడుచుకుని ఇద్దరూ మరణించారు.

లోకాలకు సుందోప సుందుల పీడ తొలగిపోయింది.

ఈ విధంగా సుందోపసుందులవలె పరస్పర నాశనకారకమైన సంఘర్షణలో, సుందోప సుందన్యాయాన్ని తార్కాణంగా చెప్పడం జరుగుతున్నది.

— రెంటాల

అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్
ఔట్‌డోర్ షూటింగ్

అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్‌వారు తాము హైదరాబాద్‌లో నిర్మిస్తున్న చిత్రం, అవుట్‌డోర్ షూటింగ్ కోసం ఇటీవల కేరళ వెళ్లినప్పుడు జరిగిన విశేషాలను నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, మద్రాసులో పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

కేరళలో చిత్రం పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు అక్కడ నదీప్రవాహంలో శారదకు డ్యూప్‌గా వేస్తున్న అమ్మాయి, సహదర్శకుడు శ్రీనివాసరావు ప్రమాదంలో చిక్కుకున్నారు. అయినా చివరకు అంతా సవ్యంగానే జరిగింది. అక్కడ అధికారులు, ప్రజలు ఎంతగానో సహకరించారు. వారికి మధుసూదనరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

కేరళలో చిత్రీకరించిన సన్నివేశాలను, పాటలను రంగులలో తీశామని చెప్పారు. షూటింగ్ హడావుడిలో తనపెన్ పోయి తిరిగి దొరికిన ఉదంతాన్ని వివరించి, కేరళ ప్రజల నీతి — నిజాయితీలను కొనియాడారు.

చిత్రం ఇప్పటికి పది రీళ్లకుపైగా పూర్తి అయింది. రచన: పినిశెట్టి, సంగీతం: రాజేశ్వరరావు. దర్శకత్వం: వి. మధుసూదనరావు.

చిత్రానికి [illegible] పేరుపెట్టారు. ప్రధాన పాత్రలను అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, గుమ్మడి, రమణమూర్తి, సూర్యకాంతం, రాజబాబు మున్నగువారు పోషిస్తున్నారు. ఫోటోగ్రఫీ సెల్వరాజ్.

నూతన డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ ఫిలింస్ ద్వారా విడుదలవుతున్న చిత్రమిది.





బ్రిటన్‌కు నేతాజీ అప్పగింతకు గాంధి, నెహ్రూల ఒప్పందం!

ఖోస్లా కమిషన్ దర్యాప్తులో సుభాస్‌చంద్రబోస్ అంగరక్షకుని కథనం

(లభించలేదు), జనవరి 23: నేతాజీ సుభాస్ చంద్రబోస్ గనుక ఇండియాలో కనుపిస్తే, ఆయనను బ్రిటన్‌వారికి అప్పగించాలని ఐ. ఎన్. ఏ. సిబ్బందిని విచారించిన ఒక బ్రిటిష్ జడ్జితో అప్పటి కాంగ్రెస్ అగ్ర నాయకులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట!

మహాత్మాగాంధి, జవాహర్‌లాల్‌నెహ్రూ, వల్లభాయ్‌పటేల్, మౌలానాఆజాద్‌లు ఆ బ్రిటిష్ జడ్జితో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారట!

నేతాజీకి అంగ రక్షకునిగా పనిచేసినట్లు చెప్పుకుంటున్న శ్రీ ఉస్మాన్ పటేల్ నిన్న ఇక్కడ ఖోస్లా కమిషన్ దర్యాప్తులో సాక్ష్యం ఇస్తూ ఈ విషయం తెలిపారు.

ఈ ఒప్పందం గురించి శ్రీ నెహ్రూ అన్నాయ తనకు తెలియజేశారు, మౌలానా ఆజాద్ కూడా ఈ విషయాన్ని ధృవపరచారు అని శ్రీ పటేల్ చెప్పారు.

నేతాజీ మృతిపై ఇక్కడ జరుగుతున్న ఖోస్లా కమిషన్ విచారణ మూడవ రోజు సందర్భంగా, శ్రీ పటేల్ నిన్న ఇచ్చిన సాక్ష్యం ఇస్తూ నేతాజీ మరణించినట్లు చెప్పబడుతున్న విమాన ప్రమాదాన్ని సమర్పించిన నివేదికపై శ్రీ నెహ్రూ కలిసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.

శ్రీ మౌలానా ఆజాద్ కూడా తాను మరణించడానికి ముందుగా వ్రాసిన గ్రంథంలో ఈ విషయాన్ని పేర్కొన దలచినట్లు చెప్పారని శ్రీ పటేల్ తెలిపారు.

"అపుడు నేను ఆయన ఇంటి నుంచి వచ్చేశాను. శ్రీ నెహ్రూ తెలిపిన ఒప్పందం దృష్ట్యా నేను ఏ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు" అని శ్రీ పటేల్ చెప్పారు.

తాను శ్రీ నెహ్రూను కలుసుకున్నప్పుడు ఆయన తన కార్యదర్శి అయిన శ్రీ ఎం. ఓ. మత్తయిని తనకు (శ్రీ పటేల్‌కు) కొంత డబ్బు ఇవ్వవలసిందిగా ఆదేశించారని శ్రీ పటేల్ చెబుతూ "నాకు డబ్బు అవసరం లేదని నాకు కావలసింది నేతాజీయేనని ఆయనకు చెప్పాను" అని వివరించారు.

పటేల్ ఈ విషయం చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.

తాను 1945 అక్టోబరు 13వ అరెస్టు చేసినపుడు తన వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న 21,600 సింగపూర్ డాలర్లు తన స్వంతమేనని, తాను సింగపూర్‌లో రబ్బరు వ్యాపారం చేస్తున్నట్లు ఒక అఫిడవిట్‌ను ప్రభుత్వానికి అందజేయవలసిందిగా శ్రీ నెహ్రూ తనకు సూచించారని, కాని నిజానికి ఆ ధనం నేతాజీదని, అది ఐ. ఎన్. ఏ. సిబ్బంది ఆహారం రేషన్‌లు కొనడానికి విరాళంగా ఇవ్వబడిందని శ్రీ పటేల్ చెప్పారు.

నేతాజీ అదృశ్యం శత్రువుల కన్ను కప్పడానికి ఆయన విమానాన్ని తగులబెట్టడానికి సంబంధించిన విషయాలను తాను గాంధీజీకిగాని, నెహ్రూకుగాని, మరెవరికీ గాని తెలుపలేదని, ఇందుకు కారణం దేశం అపుడు స్వతంత్రం కాకపోవడమేనని ఆయన చెప్పారు.

కల్పిత విమాన ప్రమాదం

పటేల్ చెప్పు కూడా కమిషన్‌ముందు సాక్ష్యం ఇస్తూ నేతాజీ మరణించినట్లు చెప్పబడుతున్న విమానప్రమాదం, శత్రువుల కన్ను కప్పడానికి తాము కావాలని ఒక విమానాన్ని తగుల బెట్టిన కల్పితమేనని చెప్పారు.

నేతాజీకు జపాన్ ప్రభుత్వ సహాయముతో ఈ విమానప్రమాదం జరిగినట్లు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

తాను, నేతాజీ, హబీబుర్ రెహమాన్, ఫ్లైట్ మాత్రం 1945 ఆగస్టు 18న ఒక విమానంలో సింగపూర్‌నుంచి సైగాన్‌కు వెళ్లామని, తర్వాత అదే విమానంలో తైపే వెళ్లామని, అక్కడ తాము అల్పాహారం తీసుకుంటుండగా నేతాజీ నుంచి పిలుపు వచ్చిందని, తాముచ్చిన విమానాన్ని తగులబెట్టవలసిందిగా నేతాజీ తనను ఆదేశించారని శ్రీ పటేల్ వివరించారు.

"నేను విమానంలోకి వెళ్లి సీట్లపై పెట్రోలు చల్లి నిప్పు పెట్టాను. నేను వెంటనే బయటకు దూకాను. ఫ్లైట్ మాత్రం వెంటనే ఆ విమానంతో బయలుదేరాడు."

"విమానం కొంత ఎత్తుకు వెళ్లిన పిమ్మట ఆ పైలట్ కూడా పేరాషూట్‌తో బయటకు దూకాడు.

"తర్వాత నేతాజీ తన సైనిక దుస్తులను విప్పి, జపాన్ దుస్తులు ధరించారు. నేతాజీ ఆదేశంపై జపాన్ సైనికులు నా కళ్లకు గంతలు కట్టారు. అపుడు నేతాజీ నా వద్దకు వచ్చి, కాలం కలిసి రాలేదని, అన్ని వైపులనుంచి శత్రువులు చుట్టు ముడుతున్నారని, నన్ను ఇండియాకు తిరిగి వెళ్లవలసిందని కోరారు.

"నా కళ్ల గంతలు విప్పదీసేటప్పటికి నేతాజీ వెళ్లి పోయారు. నేను నేతాజీని దుస్తులను ఒక 'బాంబ్ షెల్'లో దాచి అక్కడే పాతి పెట్టాను" అని శ్రీపటేల్ వివరించారు.

శ్రీ పటేల్ ఈ కథనాన్ని ఎంతో మహోత్సాహంతో వివరించారు.

హిమాలయాలలో నేతాజీ

నిన్నటి దర్యాప్తులో నాగపూర్‌కు చెందిన లెక్చరర్ డాక్టర్ సురేష్ పాండ్య కూడా సాక్ష్యం ఇస్తూ తాను 1963నాటి నుంచి నేతాజీని తాకుచున్నట్లు చెప్పారు.



మల్కాపురంలో మెహర్ మందిరం

కాకినాడ, జనవరి 23: మల్కాపురంలో నూతనంగా నిర్మించిన మెహర్ మందిరానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ రుద్రరాజు రామలింగరాజు జనవరి 13న ప్రారంభోత్సవం చేశారు.

పద్మరాజపురం వాస్తవ్యులు స్వర్గీయ రుద్రరాజు రఘురామకృష్ణంరాజు సతీమణి శ్రీమతి రుద్రరాజు వెంకట సుబ్బయ్యమ్మగారు రు. 20 వేలతో విశాల వసతులు కూర్చి ఈ భవనాన్ని నిర్మించారు. తొలుత మెహర్ మందిర్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రుద్రరాజు లక్ష్మీనరసింహరాజు పూజాదికాలు నిర్వహించారు. కాకినాడ సమితి అధ్యక్షుడు శ్రీ రుద్రరాజు భీమరాజు బాబా పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి బాబా జీవితాన్ని వివరించారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి శ్రీ రామలింగరాజు మల్కాపురం మెహర్ సెంటర్ కార్యదర్శి శ్రీ కె. శ్రీరామమూర్తి స్వాగతపత్రం సమర్పించారు. శ్రీయుతులు స్వామి సత్యప్రకాశ్ ఉదాసీన్, ఎం. వి. సుబ్బారావు, కొట్టి జగన్నాధరావు, కుంచెం సత్యనారాయణమూర్తి, శ్రీమతి పందిరి జగదాంబ ప్రభృతులు మెహర్ బాబా బోధనల వ్యాప్తికి ప్రతివారూ కృషి చేయాలని కోరారు. శ్రీమతి వెంకట సుబ్బాయమ్మ భక్తి శ్రద్ధలను పలువురు ప్రశంసించారు. శ్రీ భీమరాజు సతీమణి శ్రీమతి సుభద్రయ్య సెంటర్‌కు రు. 116 లు విరాళ మిచ్చారు. శ్రీ బాలగోపాల భాస్కరరాజు బృందంవారు మెహర్ బాబాజీవిత చరిత్రను బుర్రకథ చెప్పారు. తొలుత బాబా చిత్రాన్ని పూరేగించి, మందిరంలో ప్రతిష్టించారు. శ్రీ నైనాల గణేశ్వరరావు, బాబా భక్తులు పలువురు పాల్గొన్నారు. భజనలు జరిగాయి. సెంటర్ కార్యదర్శి శ్రీ కె. శ్రీరామమూర్తి వందన సమర్పణ చేశారు. (ఏ. పి.)

రాజమండ్రిలో కొత్త చర్చికి ప్రారంభోత్సవం

రాజమండ్రి, జనవరి 23: రాజమండ్రి ప్రకాశం నగర్‌లో నిర్మించిన నూతన క్రైస్తవ దేవాలయానికి (చర్చి), అనాథ శరణాలయానికి అమెరికా ప్రపంచ మిషన్‌ల కార్యదర్శి బిషప్ వార్లెన్ జి. హోకిన్స్ జనవరి 16 న ప్రారంభోత్సవం చేశారు. ఈ చర్చిని, అనాథ శరణాలయ భవనాలకు ఒక లక్ష రూపాయల వ్యయంతో నిర్మించారు. తొలుత శ్రీ హోకిన్స్ మాట్లాడుతూ చర్చి చరిత్రను వివరించుతూ, భారతదేశంలో ఈ చర్చిని స్థాపించిన అవశ్యకతను తెలిపారు. ప్రపంచ మిషన్‌ల ప్రధాన కార్యదర్శి బిషప్ కోల్టర్ సభకు అధ్యక్షత వహించారు. భగవంతునియందు భక్తి విశ్వాసాలు కలిగి వుండాలని, భగవదాలయమైన చర్చిని పూజ్య భావంతో దర్శించాలని శ్రీ కోల్టర్ చెప్పారు. రాజమండ్రి పురవాసుల అపుదార్యాన్ని, మంచితనాన్ని ఆయన ప్రశంసించారు. ఈ నూతన చర్చికి బిషప్‌గా, ఓవర్‌సీర్‌గా రెవరెండ్ డి. జోసెఫ్ నియమితులయ్యారు. భారతదేశంలో బీద ప్రజలకు సహాయం చేసే నిమిత్తంగా మిషనరీలను నెలకొల్పుకోడానికి అనుమతించినందుకు ఆయన భారత ప్రభుత్వాన్ని అభినందించారు. భారతదేశంలో ఈ చర్చి 'గాడ్ ఆఫ్ ప్రొఫెసీ'కి కేంద్రముగా వుండగలదని ఆయన ప్రకటించారు. శ్రీ జోసెఫ్ వందన సమర్పణ చేశారు.

శ్రీ పి.ఎల్.ఎన్.రాజు మృతికి శ్రీ గంట్లాన సూర్యనారాయణ సంతాపం

పాయకరావుపేట, జనవరి 23: శ్రీ పి. ఎల్. ఎన్. రాజు మృతికి శాసనసభ్యుడు శ్రీ గంట్లాన సూర్యనారాయణ ఒక ప్రకటన చేస్తూ, స్వర్గీయ శ్రీ రాజు సహకార సంస్థ లను కొన్నింటిని స్థాపించి విశాఖ రైతులకు చాలవరకు తోడ్పడ్డారనీ, రాజకీయ రంగంలో అనుభవశాలి అని, శ్రీ సూర్యనారాయణగారు రాజు కుటుంబానికి తన గాఢ సంతాపం తెలియజేశారు.

పాతకాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక సిద్ధం

ఢిల్లీ, జనవరి 23

పాత కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక పంసిద్ధంగా వున్నట్లు, రిపబ్లిక్ దినం నాడు దానిని విడుదల చేయనున్నట్లు తెలియవచ్చినది. తనపార్టీ పార్లమెంటరీబోర్డు ఈ ప్రణాళికను ఆమోదించ వలసి యున్నదని శ్రీ మిశ్రా చెప్పారు.

ఎయిడెడ్ పాఠశాలల సిబ్బందికి కరువుభత్యం బకాయిలు

విజయవాడ, జనవరి 23: ఎయిడెడ్ మేనేజిమెంట్ల క్రింద ఉన్నపాఠశాలల సిబ్బందికి, ఉపాధ్యాయులకు పెంపుచేసిన కరువు భత్యాన్ని చెల్లించవలసినదిగా ప్రభుత్వం ఉత్తర్వు నిచ్చింది.

రెండు సంవత్సరాలుగా ఈ కరువుభత్యాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు, సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ అక్కౌంట్లు తెరచిన కరువుభత్యం చెల్లింపును 1968 జనవరిలో ప్రభుత్వం నిలిపివేసింది.

1968 జనవరిలో పెంపుచేసిన కరువు భత్యాన్ని ప్రభుత్వోద్యోగులకు, స్థానిక సంస్థల ఉద్యోగులకు 50 శాతంవరకు నగదులో చెల్లించి మిగిలిన 50 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు ప్రభుత్వం జమకట్టింది. ఎయిడెడ్ పాఠశాలల సిబ్బందికి, ఉపాధ్యాయులకు ప్రావిడెంట్‌ఫండ్‌కు కరువుభత్యాన్ని జమచేయడానికి అవకాశం లేనందున ఆప్పుడు దానిని చెల్లించకుండా నిలిపివేశారు. ప్రావిడెంట్ ఫండ్ అక్కౌంటులను జమచేసిన పిమ్మట వారు తిరిగి తీసుకోకూడని విధంగా ఆ మొత్తాన్ని వారి ఫండ్‌కు జమకట్టవలసిందని శ్రీ ప్రకాశ్‌టక్కర్ (పి. ఎల్. పి) చేసిన అభ్యర్థనపై 1970 ఏప్రిల్ 1 నుండి పూర్తిగా కరువుభత్యాన్ని చెల్లిస్తూ ఉత్తర్వుల జారీచేస్తూ, బకాయిల మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ అక్కౌంటులకు విడుదలచేయవలసినదిగా ఉత్తర్వులిచ్చారు.

టిక్కెట్‌లేని రైల్వే ప్రయాణీకులు

డిసెంబర్‌లో 10 వేలమంది నుండి రు. లక్షకు పైగవసూలు

హైదరాబాద్, జనవరి 23: గత సంవత్సరం డిసెంబరు నెలలో టిక్కెట్లు లేకుండా 10,636 మంది రైలు ప్రయాణంచేశారు. వారి వద్దనుండి దక్షిణ మధ్య రైల్వే అధికారులు అపరాధా రుసుంతో రు. 1,38,923 లు వసూలు చేశారు.

అదేవిధంగా అలారం గొలుసును లాగిన సంఘటనలు మొత్తం 1020 జరిగాయని వాటిలో 988 మంది కారణం లేకుండా గొలుసు లాగినట్లు రైల్వే అధికారులు వెల్లడి చేశారు.

టెక్కలిలో శాస్త్రబోధన ఉపకేంద్రం

టెక్కలి, జనవరి 22: స్థానిక ప్రభుత్వ కళాశాలలో శాస్త్ర బోధన ఉపకేంద్రానికి విజయనగరం ట్రెయినింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎస్. చంద్రశేఖరశర్మ ప్రారంభోత్సవం చేశారు. ఈ ఉపకేంద్ర సంచాలకర్త శ్రీ ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ ఇట్టి విజ్ఞాన కేంద్రములు ద్వారా విద్యార్థి ప్రయోజనాలు కలుగునని అన్నారు. శ్రీ ప్రసాద్ ఉపాధ్యాయుల ఉపయోగానికి 50 గ్రంథాలు బహూకరించారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎస్. సూర్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. శ్రీ జి. గోపాలకృష్ణమూర్తి స్వాగతం చెప్పారు. (ఏ.పి)

దాళ్వా వరిపంటకు ఋణ సౌకర్యం

బాపట్ల, జనవరి 23: ఇక్కడికి సమీపంలో ఉన్న పిట్టలవానిపాలెంలో దాళ్వా వరి సాగుకు పరపతి సౌకర్యం కలుగచేసే పథకాన్ని బాపట్ల సమితి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా 13 న జరిగిన సభను బి. డి. ఓ. శ్రీ ఎం. బ్రహ్మానందం ప్రారంభించారు. వ్యవసాయదారులు, ఉత్పత్తి దారులు సభలో పాల్గొన్నారు. సభకు సర్పంచ్ శ్రీ ఆర్. కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీ జె. తులసీ నారాయణరావు స్వాగతం చెప్పుతూ పథకం వివరాలను తెలిపారు. వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎస్. వి. రాజారావు రూపొందించిన ఈ పథకానికి ఆంధ్రబ్యాంకు రు. 50 వేలు పరపతి సౌకర్యం క్రింద సొమ్ము కేటాయించింది. దాళ్వా వరిసాగు చేసేవారికి యెకరానికి రు. 250 లు వ్యవసాయ ఖర్చుల క్రింద సమితి మంజూరు చేస్తుంది. రాష్ట్ర వ్యవసాయ — పరిశ్రమల కార్పొరేషన్‌కు భూమి దుక్కి, దమ్ముచేసే కార్యక్రమం ఒప్పగించబడింది. కృష్ణా పశ్చిమ డెల్టాకు చెందిన కేంద్ర సబ్ డివిజన్‌లోని నిజాంపట్నం చానెల్ ద్వారా దాళ్వా పంటపైరు సాగు నిమిత్తం 13 వేల యెకరాలకు నీరు సరఫరా చేయబడుతుంది. ఈ కార్యక్రమం క్రింద పిట్టలవానిపాలెం భూములు ఎక్కువగా ఉన్నాయి. (మా. ప్ర.)

గన్నవరం సమితిలో ఉపాధ్యాయులకు శిక్షణ

గన్నవరం, జనవరి 23: కృష్ణాజిల్లా గన్నవరం సమితిలో జనవరి 23 నుండి 25వ తేదీ వరకు సైన్స్, లెక్కలు మున్నగు విషయాలపై 43 మంది ఉపాధ్యాయులకు శిక్షణ యిస్తారని విద్యావిస్తరణాధికారి శ్రీ ఎస్. కాశీవిశ్వనాథం తెలిపారు.

మృతి

(మన విలేఖరి)

ఏలూరు, జనవరి 23: స్థానిక సర్ కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలయందు రసాయన శాస్త్రశాఖ అధ్యక్షులు, ఒంగోలు సి. యస్. ఆర్. శర్మ కళాశాల మాజీ ప్రిన్సిపాలు అగు శ్రీ ఘంటసాల వెంకట కృష్ణమూర్తి జనవరి 9వ వారి స్వస్థలమగు నెల్లూరు నందు వృద్ధమాతను, భార్యను, అయిదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు, అనేక బంధు మిత్రులను విడచి స్వర్గస్థులైనారు.



RAJASTHAN STATE LOTTERIES

22-1-1971 తేదీని జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. B-165279.

4 బహుమతులు: ఒక్కొక్కటి రు. 500—
A-299265; B-032883;
C-277628; D-426742.

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొక్కటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో ఆ నెంబర్లు వచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

తనదాకా వస్తే....

అహమ్మదాబాద్, జనవరి 23: బ్రిటిష్ వారి పాలనలో బొంబాయి ప్రభుత్వంలో శ్రీ మురార్జీ దేశాయ్ డిప్యూటీ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా వున్నప్పుడు మత కలహాలు చెలరేగినప్పుడు ఆయన తన విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించనందున ఆయనపై నిందారోపణ చేయబడినట్లు 1930లో రెవిన్యూ అండర్ సెక్రటరీ వ్రాసిన ఒక లేఖ వల్ల తెలియవచ్చింది. ఈ లేఖ యొక్క గుజరాతీ అనువాద ప్రతిని అహమ్మదాబాద్ సిటీ—జిల్లా కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వాసుదేవ్ త్రిపాఠి నేడు విడుదల చేశారు. మతకలహాలకు చాలావరకు ముస్లింలే కారణం అని బరోడాలో శ్రీ దేశాయ్ ప్రకటించడం విస్మయం కలిగిస్తున్నదని శ్రీ త్రిపాఠీ అన్నారు.

మార్చిలో రైల్వే ఉద్యోగుల ప్రదర్శనలు

పూనా, జనవరి 23: రైల్వే ఉద్యోగుల కోర్కెలను బలపరుస్తూ డివిజనల్ కేంద్ర కార్యాలయాలు, జనరల్ మేనేజర్ ఆఫీసుల యెదుట మార్చి ఆఖరి వారంలో ప్రదర్శనలు జరపవలసిందిగా నేడిక్కడ సమావేశమైన అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య అయిదు రోజుల వార్షిక సమావేశం తన యూనియన్లను ఆదేశించింది.

వేతనాల కమిషన్ సిఫార్సు చేసిన తాత్కాలిక సహాయం 'సరిపోదని' సమావేశం అభిప్రాయ పడింది. వేతనాల వ్యవస్థను సమగ్రంగా సవరించాలని సమావేశం కోరింది.

ఆర్థిక కారణాలుగా ప్రైవేట్ యాజమాన్యం మూసివేయాలని అనుకొంటున్న లైట్ రైల్వేలను ప్రభుత్వం వెంటనే స్వాధీన పరచుకోవాలని సమావేశం అభ్యర్థించింది.

WANTED HOME AGENTS

కాటనులు, చీరలు, సూటింగ్స్, రెడిమేడ్ దుస్తులు అమ్మి రోజుకు నెలకు రు. 750/ పైన సంపాదించుకో మంచి కమీషన్

పైన అర్డర్లు బుక్ చెయ్యండి. గృహిణులకు, నిరుద్యోగులకు ఉపయోగకరమైన పథకము. ఉచితంగా వివరాలకు పోస్టుకార్డు వ్రాయండి.

HIND AGENCIES (10) Kolhapur Road, Delhi-7.

ఇందుమూలముగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల లారీ మరియు బస్సు ఆపరేటర్లకు తెలియజేయునది ఏమనగా, ఈ దిగువ నుదహరించిన సైజుల టైర్లు వాడకం దారుల అవసరం నిమిత్తం తే 11—1—71 దీ నుండి మా ఆఫీసులో రిజిస్టరు చేయుచున్నాము. కావలసినవారు వారి ట్రక్కు రిజిస్ట్రేషను బుక్ చూపించి ఫీజు టైరు 1 కి రూ. 5—) చెల్లించి రిజిష్టరు చేయించుకోవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు,

టైరు డీలర్సు సిండికేటు, విశాఖపట్నం.

8.25—20
9.00—20
10.00—20

Office at:- Sri Krishna Motor & Engineering works Visakhapatnam-1

లంసా రాయల్ టీ

లాస్సా స్పెషల్ టీ

మంచి వాసనకు, రుచికి ఒకసారివాడి చూడండి. సి కునచ్చెను.

నీల్‌గిరి టీ ఎంపోరియం

మొజాంజాహి మార్కెట్, హైదరాబాద్.

తాళముకంటె ప్రత్యేకం
● దృఢత్వంలో
● ధరలో
● చూపులో

రాకెట్ వేయండి మరి నిశ్చింతగా వుండండి! దీని రెండు లివర్‌ల దృఢత్వ దృష్టిలో అపమానం! సర్వదా అన్ని ప్రముఖ దుకాణములలో మూడు సైజులలో లభించుచున్నది.

నిర్మాత: శ్రీకృష్ణ ఇండస్ట్రీస్ "రాకెట్ హౌస్" గవర్నమెంటు ఇండస్ట్రియల్ ఎస్టేట్, కాన్పూర్-12 ఉత్తర్ ప్రదేశ్

"టెక్స్మో" చెఱకు క్రషర్

బల్లపరువుగ మరియు నిలువుగ లభిస్తున్నది.



ఉత్పత్తిదారులు: టెక్స్మో ఇండస్ట్రీస్, కోయంబత్తూరు—11.

బ్రాంచీలు: 17, తంబుచెట్టి వీధి, మద్రాస్-1

పిరుదు: రోడ్డు, విజయవాడ—1.

4-3-120, హిల్ స్ట్రీట్, సికింద్రాబాద్—3.

పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ హక్కు పునరుద్ధరణ

కొత్తకాంగ్రెసు అధికారంలోనికి రాగానే శ్రీ నాథ్‌పాయ్ బిల్లును ఆమోదింపజేయగలదట

బొంబాయి, జనవరి 23: లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్త కాంగ్రెసుపార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోనికి వచ్చే పక్షంలో, ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు సంక్రమింప చేయుడానికై స్వర్గీయ నాథ్‌పాయ్ బిల్లును ఆమోదింప చేయుడమే తమ ప్రప్రథమ కర్తవ్యమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శ్రీ విద్యాచరణ్ శుక్లా నేడిక్కడ అతిథియ సంఘం నిర్వహించిన ఇష్టాగోష్ఠి సమావేశంలో వెల్లడించారు.

రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటుకు న్యాయ యంత్రాంగం అవరోధం కారాదని శ్రీ శుక్లా అన్నారు.

"ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థలో రాజ్యాంగం మార్పులకు అతీతమైనదిగా వుండరాదు. ప్రజల మనోభావాలను న్యాయ యంత్రాంగం తప్పక అవగాహన చేసుకోవాలి" అని ఆయన అన్నారు.

ఆస్తి హక్కుకు తమ పార్టీ ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని, అదేవిధంగా ప్రాథమిక స్వత్వాల అధ్యాయాన్ని నిర్మూలించాలని తొలగించడం తమపార్టీ అభిమతం కానేకాదని శ్రీ శుక్లా స్పష్టం చేశారు.

మొత్తం ప్రజానీకం ప్రాథమిక స్వత్వాలను సవరించాలని కోరుతున్నప్పుడు, ప్రాథమిక స్వత్వాలలో మార్పులకు జడ్జీలలో అధిక సంఖ్యాకులు అడ్డు నిలవడం వల్ల "సహించ డానికి వీలులేని పరిస్థితి" ఏర్పడినదని ఆయన వివరించారు.

దేశంలోని ఆర్థిక పరిస్థితి విషయమై శ్రీ శుక్లా ప్రస్తావించి, దిగుమతులు గణనీయంగా తగ్గాయని, అదేవిధంగా ఎగుమతి రంగంలో కూడా అభివృద్ధిని సాధించడం జరిగిందని వివరించారు.

ప్రభుత్వ రంగంలోని సంస్థలన్నీ నష్టంతో నడుస్తున్నవన్న ఆరోపణలను ఆయన ఖండించారు. మొత్తం 86 ప్రభుత్వ రంగ సంస్థలలో 56 సంస్థలు లాభాలను గడిస్తున్నవని అన్నారు.

అహింసాపద్ధతి ద్వారా అభ్యుదయం

ప్రధాని అభిభాషణ

పాట్నా, జనవరి 23: తప్పుడు ప్రజాస్వామ్యం, సోషలిస్టు నినాదాలతో దేశంలో ఫాసిజమ్‌ను తీసుకొని రావాలని అభిలషించే పార్టీలవల్ల దేశానికి ముప్పు ఏర్పడగలదని నేడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రజలకు హెచ్చరిక చేశారు.

బీహార్‌లో పార్టీ ఎన్నికల ప్రచారార్థం పర్యటిస్తూ, నేడిక్కడ ఏర్పాటయిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ—స్వతంత్ర, జనసంఘం పార్టీలు సోషలిస్టు సమాజ స్థాపనకు కృషి చేయగలవన్న విషయాన్ని ఎవరూ విశ్వసించలేరని అన్నారు.

జనసంఘం ఎన్నికల ప్రణాళికలో పరస్పర విరుద్ధమైన అంశాలు గోచరిస్తున్నాయని, ఒకచోట చెప్పినదానికి విరుద్ధంగా మరొక భాగంలో పేర్కొన్నారని ప్రధాని అన్నారు.

ముజఫర్‌పూర్‌లో ఏర్పాటయిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ ప్రగతికి హింసా, దౌర్జన్యాలు అంతరాయం కలిగిస్తాయని, దేశాభ్యున్నతిని సాధించడానికి తన పార్టీ అహింసా విధానాలనే అవలంబిస్తుందని శ్రీమతి ఇందిరా గాంధి అన్నారు.

బీదరికాన్ని నిర్మూలించడమనేది ఒక లక్ష్యాన్ని సాధించేందుకు సాధనం మాత్రమేనని భారత దేశపు ప్రాచీన వైభవాన్ని, శోభను తిరిగి పునరుద్ధరించడమే అమహత్తర లక్ష్యం అని, భారత దేశాన్ని ఇంకా మహత్తరమైన వైభవంగల దేశంగా తీర్చిదిద్దావలసియుంటుందని ఆమె అన్నారు.

ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేదికాదు. మనం సోషలిస్టు నవ సమాజాన్ని స్థాపించాలన్నదే మన ధ్యేయం, మతాతీతవ్యవస్థ, ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి మనం కంకణం కట్టుకోవాలి.

ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద వాగ్దానాలు మేము చేయబోవడంలేదు. మేము సాధించగలవాటినిగూర్చే మేము వాగ్దానాలు చేస్తున్నాం. దీనిపై ప్రజలే తీర్పు చెప్పగలరు అని ప్రధాని అన్నారు. ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాలకొరకు ప్రజల విజయాన్నే మేము అభిలషిస్తున్నాం" అని ఆమె అన్నారు. ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ధరలు హెచ్చించడంతప్పనిసరి అయినదని ఆమె అన్నారు.

'ఒరిస్సాలో స్వతంత్ర పార్టీ ఏపార్టీతో పొత్తు పెట్టుకోదు'

శ్రీ సింగ్‌దేవ్ వివరణ

భువనేశ్వర్, జనవరి 23: ఒరిస్సా అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో స్వతంత్రపార్టీ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు చేసుకోబోదని పార్టీఅధ్యక్షుడు శ్రీ ఆర్. యన్. సింగ్‌దేవ్ నేడిక్కడ విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలలో పోరాడడానికి జాతీయ స్థాయిలో స్వతంత్ర, పాతకాంగ్రెస్, జనసంఘం, యస్. యస్. పి.ల మధ్య పొత్తు ఒరిస్సాకు కూడా వుంచిదే నని ఆయనఅన్నారు.

ఎన్నికలలోగాని, తదనంతరంగాని శ్రీబిజూపట్నాయక్ ఉత్కల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు శ్రీ సింగ్‌దేవ్ సమాధానం ఇస్తూ శ్రీ బిజూపట్నాయక్, ఉత్కళ్ కాంగ్రెస్‌ల బండారాన్ని బయట పడవేయాల్సిన సమయం వచ్చిందనిఅన్నారు.

స్వతంత్రపార్టీ నాయకులుగా ఎవరుండ అన్న విషయాన్ని ఆదేశించడానికి ఉత్కళ కాంగ్రెస్ నాయకులుప్రయత్నించారనిశ్రీసింగ్ దేవ్ అన్నారు.

ఉత్కళకాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను ప్రచారపుతంతుగా శ్రీ సింగ్‌దేవ్ అభివర్ణించారు.

డెల్టాప్రాంతాల డ్రైనేజీ చట్టంపై రిట్ పిటిషన్

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల డ్రెయినేజి చట్టం (1968) ను సవాలు చేస్తూ కొందరు రైతులు దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారణకు ఆమోదించింది.

కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలలో రైతులపై ఎకరానికి రు. 20 చొప్పున డ్రెయినేజి సెస్ విధించడానికి ఈ చట్టం అధికార మిస్తున్నది.

డ్రెయినేజి సెస్ పేరుతో పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనివాదిస్తూ కొందరు రైతులు రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారు.

మైసూరులో కొత్తకాంగ్రెసు నాయకులకు గాయాలు

హుబ్లీ, జనవరి 23: నే డిక్కడకు సమీపంలోని జామ్‌ఖండి వద్ద రాళ్లు రువ్విన సంఘటనలో మైసూరు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ హెచ్. సిద్దవీరప్ప అధికార కాంగ్రెస్), ఆయన పార్టీకి చెందిన మరికొందరు కూడా గాయపడ్డారు.

జనవరి 24 న జామ్‌ఖండి నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నిక సందర్భంగా శ్రీ సిద్ద వీరప్ప, ప్రభృతులు ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

రాజ్‌కోటనుంచి శ్రీ మసానీ పోటీ

అహ్మదాబాద్, జనవరి 23: అఖిలభారత స్వతంత్రపార్టీ ఛైర్మన్ శ్రీ ఎమ్. ఆర్. మసానీ తమ పాత నియోజకవర్గమైన రాజకోటనుంచి లోక్‌సభకు తిరిగి పోటీ చేయగలరని స్వతంత్రపార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్. సి. కూపర్ నేడిక్కడ ప్రకటించారు.

దివితాలూకా వ్యవస్థా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం

మచిలీపట్నం, జనవరి 23: దివి తాలూకా వ్యవస్థా కాంగ్రెసు సర్వసభ్య సమావేశం 15న శ్రీ మాగంటి రాధాకృష్ణశర్మ యింటి వద్ద శ్రీ పరుచూరి రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. పరిసర గ్రామాల నుండి పలువురు ప్రతినిధులు హాజరైరి. శ్రీ మాగంటి రాధాకృష్ణ శర్మ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గురించి, భారతదేశంలో ప్రజాస్వామ్య వైఫల్యం గూర్చి ప్రసంగించారు. ఈ విధముగా పరిపాలన సాగితే, అధికారుల నియంతృత్వం, దుండగుల అరాచక శక్తులు బలపడి ప్రజాస్వామ్య విచ్ఛిన్నతకు దారితీయునని, అందుచే ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టుకొని ప్రతి యువకుడు రాబోవు ఎన్నికలలో నియంతృత్వ దోరణిలో సాగుచున్న పార్టీలను ఓడించి ప్రజాస్వామ్య రక్షణకు విజయము చేకూర్చ వలసినదని అభిభాషించారు. పిమ్మట ఈ సభ వారు ఈ క్రింద తీర్మానములను ఏకగ్రీవముగా ఆమోదించారు.

బందరు పార్లమెంటరీ నియోజక వర్గమునకు సంస్థా కాంగ్రెసు తరపున ఒక అభ్యర్థిని నిర్ణయించవలసినదిగా ఈ సభ వారు ఏకగ్రీవముగా తీర్మానించారు. అది వీలుపడక పోతే, సంస్థా కాంగ్రెసు అగ్రనాయకులు ఏకగ్రీవముగా నిర్ణయించిన వ్యక్తిని హృదయ పూర్వకముగా సహకరించుచూ వారి విజయమునకు స్థిర సంకల్పముతో ప్రతివారును పని చేయుటకు ఈ సభ వారు ఏకగ్రీవముగా తీర్మానించారు.

దివి తాలూకా సంస్థా కాంగ్రెసు కమిటీకి ఈ క్రింది వారిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవముగా ఎన్నుకొన్నారు.

శ్రీ పరుచూరి రాధాకృష్ణమూర్తి (అధ్యక్షులు), శ్రీ కొడాలి ఆశీర్వాదము (ఉపాధ్యక్షులు), శ్రీ దేవభక్తుని రామకృష్ణప్రసాద్ (సెక్రటరీ), శ్రీ కడియాల కోటేశ్వరరావు, శ్రీ మండవ వెంకటరంగారావు, శ్రీ దేవభక్తుని మాధవరావు, శ్రీ చింతమనేని పాంచశివరావు.

5 లోక్‌సభ సీట్లకు వెనుకబడిన తరగతుల మహాసభ పోటీ

కరీంనగర్, జనవరి 23: కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల నుండి అయిదు లోక్‌సభ స్థానాలకు వెనుకబడిన తరగతుల మహాసభ పోటీచేస్తున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల మహాసభ అధ్యక్షుడు శ్రీ గోవర్ధన్ యాదవ్ నేడు చెప్పారు.

కరీంనగర్‌నుండి శ్రీ గోవర్ధన్ యాదవ్, పెద్దపల్లినుండి ఎం. జి. మాణిక్‌రాజ (డ్వాకేప్), మహబూబ్‌నగర్ నుండి శ్రీ ఎం. గోపాల్ పోటీ చేస్తున్నట్లు శ్రీ యాదవ్ ఆంధ్రప్రభ విలేఖరితో నేడు చెప్పారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అభ్యర్థనను మహాసభ సమర్థించగలదని, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజల సంక్షేమానికి పాటుపడగలదని ఆయన తెలిపారు.

విజయవాడ సూపర్ బజారులో మరికొన్ని కొత్త విభాగాలు

విజయవాడ, జనవరి 23: విజయవాడ సూపర్‌బజార్ 'విజయకృష్ణ' లో ఇటీవల కొత్తగా ఫర్నిచర్ విభాగాన్ని ప్రారంభించారు. ఇందులో స్టీలు, వుడెన్ ఫర్నిచర్, మంచాలు, సోఫాసెట్‌లు, సోఫాకమ్‌బెడ్, ఫోమ్ బెడ్‌లు మొదలగునవి విక్రయిస్తున్నారు.

త్వరలో ఈ సూపర్ బజార్‌లో సైకిల్ స్పేర్‌పార్టులు, టైరులు, ట్యూబులు, అల్యూమినియం, ఇత్తడి పాత్రసామానులు, సూపర్ బజార్‌వారు ప్రత్యేకంగా తయారు చేసేకాఫీ పొడి, కూరగాయలు, పండ్లు, మాంసము, చేపలు, టైలరింగ్ విభాగాలు ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతున్నదని సూపర్‌బజార్ జనరల్ మేనేజర్ శ్రీ కె. వెంగళనీడు తెలిపారు. సూపర్‌బజార్‌లో విక్రయాలు దినదినాభివృద్ధి చెందుతున్న వని కూడా చెప్ప బడింది.

రాష్ట్ర రెడీమేడ్ ఉత్పత్తి దారుల, విక్రయదారుల సభ

విజయవాడ, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ రెడిమేడ్ దుస్తుల ఉత్పత్తిదారుల, విక్రయదారుల ప్రథమ మహాసభ విజయవాడ గాంధినగరం రోటరీ ఆడిటోరియంలో జనవరి 31 వ తేదీని జరుగుతుందని విజయవాడ సంఘ కార్యదర్శి శ్రీ ఎ. ఈశ్వరరావు తెలియ జేస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో మత ప్రతినిధుల సభలు

విజయవాడ, జనవరి 23: అఖిలభారత మత ప్రతినిధుల 23 వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరుగుతవి. ఈ సభలకు ప్రజలు విరివిగా వచ్చి పాల్గొనాలని సభ నిర్వాహకులు ఒక విజ్ఞప్తి చేశారు.

రైల్వే కార్మిక సంఘం ఓపెన్‌లైన్‌బ్రాంచికార్యవర్గం

విజయవాడ, జనవరి 23: విజయవాడ దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం ఓపెన్ లైన్ బ్రాంచికి 1971 సంవత్సరానికి ఈ దిగువ కార్యవర్గ సభ్యులు ఎన్నికయినారు:

శ్రీయుతులు టి. కె. వినాయకం: అధ్యక్షుడు, డి. చంద్రరావు, షేక్ హుస్సేన్: ఉపాధ్యక్షులు, పి. శేషయ్య: కార్యదర్శి: ఎల్. పట్టాభి రామయ్య, జి. బాబూరావు: సహాయ కార్యదర్శులు, వి. సర్వేశ్వరరావు: కోశాధికారి.

శ్రీ గుమ్మిడిదల మృతికి చీరాలగోష్ఠిశాఖ సంతాపం

చీరాల, జనవరి 23: ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి చీరాల శాఖ సమావేశం జనవరి 7వ తేదీన శ్రీ యు. ఉపేంద్రగుప్త అధ్యక్షతన జరిగింది. గోష్ఠి అధ్యక్షుడు శ్రీ గుమ్మిడిదల వెంకటసుబ్బారావు మృతికి సమావేశం వారు గాడ సంతాపం వెలిబుచ్చుతూ తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ, విద్యాపీఠ గోష్ఠికి శ్రీ సుబ్బారావు చేసిన కృషికి సమావేశం వారు జోహార్లు అర్పించారు. (మ.వి)

కొమ్మమూరు కాల్వను ఫిబ్రవరివరకు తెరవాలని విజ్ఞప్తి

చీరాల, జనవరి 23: కొమ్మమూరు కాలువను మూసివేసినట్లయితే గ్రామాలలో నీటి కొరత ఏర్పడగలదని గ్రామ సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీ వై. రంగనాయకులుచౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు కాల్వను తెరచి వుంచితే గ్రామాలలోని చెరువులకు నీరు నింపడానికి వీలుండగలదని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. (మ.వి)

ఒంగోలు నియోజకవర్గం: చీరాలసభ నిర్ణయం

చీరాల, జనవరి 23: ఆది ఆంధ్ర క్రైస్తవ సంఘం ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. జోసెఫ్ అధ్యక్షతన జరిగింది.

ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి యిండిపెండెంటుగా పోటీచేసే శ్రీ ఎస్. బెంజమన్‌ను బలపరచడానికి నిర్ణయించారు. శ్రీ బెంజమన్ కొత్త కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేశారు. (మ.వి)

పట్టణ రాజకీయాలలో మంత్రుల జోక్యానికి నిరసనగా శ్రీ చీరాల రామారావు కొత్త కాంగ్రెసు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు. శ్రీ రామారావు కొత్త కాంగ్రెసు పట్టణ కమిటీ కార్యదర్శిగా వున్నారు.

దేహపుష్టికి ఆరోగ్యానికి

పండిత-డి.గోపాలాచార్యులవారి

జీవామృతం

1898 నుండి ప్రసిద్ధి గాంచినది

ఆయుర్వేదాశ్రమం (ప్రైవేట్)లిమిటెడ్ మదరాసు-17.

TUDOR BATTERIES

ట్రాన్సిస్టర్లకు, టార్చిలకు

నోటీసు

మూవర్ధ సేల్స్‌సూపర్వయిజరుగా పనిచేస్తున్న శ్రీ రవి సంపత్ మా కంపెనీ నుంచి రాజీనామా చేశారు, ఆయన రాజీనామా 13—1—1971 నుంచి అంగీకరించ బడినందున, మా సర్వీస్‌లో లేరనీ, కాగా ఆయన మాకు ప్రతినిధిగా వ్యవహరించడానికి గాని మా కంపెనీ తరపున ఎవరితోనైనా ఏవిధమైన లావాదేవీలు జరపడానికి అధికారం లేదనీ యిందు మూలముగా మీకు తెలియ జేయుడమైనది.

హవెరో ఇండస్ట్రీస్ లిమిటెడ్

ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక చదవండి

శ్రీసూర్యఆయుర్వేదనిలయం (REGD.) పిఠాపురం. (ఆంధ్ర) ఫోన్ 60.

ఆయుర్వేదములో గొప్పపరిశోధన

పరిశోధకులు వైద్యమార్తాండ పాలంకి వెంకటసూర్యనారాయణమూర్తి

నేటివరకు అసాధ్యముగనున్న అనేక కఠిన వ్యాధులకు చికిత్సచేయుదురు మందులకు (బిళ్లలు) పథ్యాను పానములు లేవు

సలహా ఉచితము

జనవరి నెలలో ప్రధాన వైద్యులు బ్రాంచీలకు వచ్చు తేదీలు:

25వ తేది విశాఖపట్నం మెయిన్‌రోడ్

26వ తేది అనకాపల్లి మెయిన్ రోడ్

అతిమూత్రము, మూలవ్యాధులు, బోద, భగంధరము, తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి, కామెర్లు, చర్మ వ్యాధులు, సోరియాసిస్, ఎరుపు, తెలుపు, వలువు మచ్చలు, మేహ వ్యాధులు, వ్రణములు, వాత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు మొదలగు ఎట్టి కఠిన వ్యాధులతో బాధపడుచున్న వారైనను సంప్రదించవచ్చును.

సంప్రదింపు: ఉ॥ 9 నుండి 12; సా॥ 3 నుండి 6 గంటల వరకు.

SWASTIK

దగ్గా? వేప్స

దగ్గు, గొంతుకనొప్పికి అద్భుతంగ పనిచేయు నివారిణి

ఒక వేప్స్ బిళ్లను నోటిలో కరగపేయండి. అప్పుడు క్షేమమైన, ఉపశమనకారకమైన ఓషధుల సారములు వెంటనే పనిచేయనారంభిస్తాయి. ఈ సారములు మీ శ్వాసతో కలిసిపోయి, మీ గొంతుకను, ఊపిరి తిత్తులను ఉపశమనపరుస్తాయి. మీకు దగ్గు వచ్చినప్పుడు, గొంతుక నొప్పి పెట్టినప్పుడు, లేక జలుబు చేసినప్పుడు అవి ఎంతో సమర్థంగ పనిచేస్తాయి; సుఖకరంగా ఉంటాయి.



వేప్స్ 50 ఏళ్ళకు పైగా వమ్మబడిన దగ్గు నివారిణి

వస్త్రాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు ఆశించేదేమిటి?

మీ అవసరాలకు తగినవి: నేత పొందిక, మంచి రంగు, సరియైన డిజైను ఇవన్నీ మీ వ్యక్తిత్వంలోని అదనపు సౌందర్యాన్ని బయటకుతెచ్చి చూపును.

మంచిరకము: చాలకాలం మన్నిక, ముడతలు పడకుండా వుండటం, ఉతకడానికి చాలసులభం.

జాగ్రత్తపరచుకోడంలో తక్కువ శ్రమ—పోలిస్టర్ నూలుతో సరియైన పద్ధతిలోతయారుగాబడినవి.

న్యాయమైన ధరలు: మీ ఆదాయమునకు మించకుండా, మీ అందుబాటులో ఉన్నవి.

67 శాతం పోలిస్టర్, 33 శాతం ప్రత్తినూలు మేళవించి తయారుచేయబడినవి; 80 శాతం పోలిస్టర్, 20 శాతం ప్రత్తి నూలు కలిపి నేయబడినవి—యీ వస్త్రాలు. యింకా మేలురకము ప్రత్తి నూలుతో తయారైన మధ్యరకం మల్లులు, లాంగ్ క్లాతులు, పాప్లిన్లు, చొక్కాగుడ్డలు, గలేబులకు పనికివచ్చే వస్త్రాలు, అందమైన గేబర్డీన్ లు, అతి రమణీయమైన మల్లులు, లాన్సు, జంటనూలుతో తయారైన పాప్లిన్లు, మొదలైన వెన్నో మీరు కోరిన రంగులలో—మీకు కావలసిన డిజైన్లలో దొరుకును.

KOTHARI'S FABRICS

కొఠారి టెక్స్‌టైల్సు లిమిటెడ్

సింగనల్లూరు, కోయంబత్తూరు.

రిజిష్టర్డు ఆఫీసు: కొఠారి బిల్డింగ్సు, నుంగంబాకం హైరోడ్, మద్రాసు-34. ఫోన్: 82036

మేలురకం దుస్తులతో ఉత్తమ జీవితం గడపాలంటే కొఠారిస్ వస్త్రాలనే కొని వాడండి.

డిస్ట్రిబ్యూటర్లు:

మెసర్స్ బసవయ్య చెట్టి, 93— రాజావీధి కోయంబత్తూరు., మెస్సర్స్ న్యూకమర్షియల్ కార్పొరేషన్, 102, గోడౌన్‌వీధి, మద్రాసు—1, మెస్సర్స్ అరవింద్ అండ్‌కం., 320, రాజావీధి, కోయంబత్తూరు:1, మెస్సర్స్ దేవరాజ్ కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్, 26, కెంపగౌడ ఎక్స్టెన్షన్, బెంగుళూరు—9, మెసర్స్ రతన్‌లాల్ డి. షా 11—18—12 పూలబావివీధి, విజయవాడ.

ప్రకటన

శ్రీ సీతారామ సేవా మండలి (రిజిష్టర్డు) వారి, గుంటూరువారికి చెందినట్టిన్ని చౌత్రా పోస్టాఫీసు ప్రక్కన నిర్మించబడిన నూతన భవనము, భద్రతతో కట్టబడిన రూములు, హాలు వగయిరా అన్ని వసతులు గల బిల్డింగు అద్దెకు యివ్వబడును.

బ్యాంకులకు యితర ఆఫీసులకు అనువుగా వుండును. వలయు వారు యీ దిగువ అడ్రసు వారిని సంప్రదించి బిల్డింగును తనిఖీ చేసుకొనవచ్చును.

రాచపూడి వెంకట సుబ్బారావు.
Phone : 20172.
చౌత్రావీధి, గుంటూరు—3

చోరీనేరానికి నాలుగు నెలల కఠిన శైదు

విజయవాడ, జనవరి 23 : విజయవాడ హనుమాన్ పేటలో 9 వ తేదీన నాలుగు బంగారు గాజులు (రు.650లు ఖరీదైనవి) చోరీచేసిన నేరానికి విజయవాడకు చెందిన బి. వెంకటేశన్‌కు విజయవాడ మూడవ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటు శ్రీ గి. శివరామిరెడ్డి నాలుగునెలల కఠిన శిక్ష విధించారు. ముద్దాయిని సి. ఐ. ఎస్. ఇన్స్పెక్టరు శ్రీ కె. ఎస్. ఎస్. రెడ్డి, శ్రీ ఎం. సుబ్బారావు (ఎస్. ఐ.) సహాయంతో 11 ఎ తేదీని అరెస్టు చేశారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ

బొంబాయి, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు.

అడ్మిషన్ నోటీసు

ఏరోనాటికల్, అగ్రికల్చరల్, కెమికల్, సివిల్, ఎలెక్ట్రికల్ (పవర్ అండ్ కమ్యూనికేషన్) ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రికల్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ మైనింగ్ ఇంజనీరింగ్ మరియు టెక్స్‌టైల్ టెక్నాలజీలలో 5సం.రాల డిగ్రీ కోర్సులకు. ఆర్కిటెక్చర్ మరియు నేవల్ ఆర్కిటెక్చర్లలో 5½ సం. రాల డిగ్రీ కోర్సులకు మొదటి సంవత్సరం అడ్మిషన్లు 4—5—1971, 5—5—1971 తేదీలలో జాయింట్ ఎంట్రెన్సుపరీక్ష ఆధారంగా జరగగలవు. ప్రీ—యూనివర్సిటీ లేదా ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ లేదా హయ్యర్ సెకెండరీ లేదా ప్రీ డిగ్రీ పరీక్షలు కెమిస్ట్రీ, మాథమాటిక్స్ మరియు ఫిజిక్సు లేదా అవే సబ్జక్టులతో తత్సమానమైనదిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీచే గుర్తించబడిన పరీక్షలు ప్యాసైన లేక పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు కూడా జాయింట్ ఎంట్రెన్సు పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

ఏ అభ్యర్థి 1—10—1971 నాటికి 21 సంవత్సరాల వయస్సుక మించివుండరాదు. 2—10—1950 తేదీకి ముందుగా పుట్టిన అభ్యర్థులు కూడా అడ్మిషనుకు దరఖాస్తు చెయ్యడానికి అర్హులు కారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితి మూడు సంవత్సరాల మేరకు సడలించబడవచ్చు.

దరఖాస్తులు జారీ చెయ్యడానికి తుది తేదీ: 20—2—1971
పూర్తి చేయబడిన దరఖాస్తు ఫారం స్వీకరించడానికి తుది తేదీ: 1—3—1971

ఈ క్రింది చిరునామాలనుంచి పూర్తి ఆదేశాలు, దరఖాస్తు ఫారం స్వయంగా గాని, లేదా కనీసం 28 సెంటి మీటర్లు X 13 సెంటిమీటర్ల సైజు కవరుకు 45 పైసల స్టాంపు అంటించిపది పంపిగాని పొందవచ్చు.

ది సెక్రెటరీ,	ది అసిస్టెంట్ ఎడ్యుకేషనల్
అడ్మిషన్ కమిటీ,	అడ్వైజర్ (టెక్నికల్) సదరన్ రీజి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్	ఎల్ ఆఫీస్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్
టెక్నాలజీ,	ఎడ్యుకేషన్ అండ్ యూత్ సర్వీ
మదరాసు, పోస్టు ఐ. ఐ. టి.,	సెస్, శాస్త్రి భవన్, నెం. 35—
మద్రాస్—36.	హాడోస్ రోడ్డు, మద్రాస్—6.

davp-773(19)/70

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

టెండరు నోటీసు

ఈ క్రింద వివరించబడిన పనికి దిగువ సంతకంచేసిన వారిచే సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

వరుస నెం.	పనివివరం.	పనివిలువ సుమారుగా	ఎర్నెస్టుమనీ ధరావతు.
1.	ఒంగోలు జిల్లా కంభంలో 132 కె. వి. ఎస్ ఎస్. వద్ద కంట్రోల్ హౌస్ నిర్మాణం.	70,000—00	1,750—00

పూర్తివివరాలు, స్పెసిఫికేషన్లు కల ప్రతి టెండరుఫారం రు 17—51 (పదిహేడు రూపాయల యాభై ఒక్క పైసలు) వంతున చీఫ్ ఎక్కౌంటెంట్, టి. ఎల్. సి. సర్కిల్ కడపకు మనియార్డరు లేదా రొక్కం లేదా డిమాండుడ్రాఫ్టు (వాపస్ యివ్వబడదు) చెల్లించి పొందవచ్చును.

టెండర్లు విక్రయించడానికి తుదితేదీ 8—2—1971.
టెండరు స్వీకరించడానికి తుదితేదీ 17—2—1971. మ. 3 గం.
టెండర్లు తెరచేతేదీ 17—2—1971 సాయంత్రం 4 గం.

సూపరింటెండింగ్ ఇంజనీర్,
టిఎల్‌సి : సర్కిల్, కడప.

బహిరంగ వేలం

సికిందరాబాద్ వాస్తవ్యులు కీ. శే. ఏ. కె. బాబాఖాన్ నుంచి ఇన్‌కంటాక్సు బకాయిలు రాబట్టుకొనడానికి గాను ఈ ఆఫీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. వెంకటరత్నం క్రింద వివరించబడిన సిరాస్తులను ప్రతీ ఐటం ఎదురుగా సూచించబడిన తేదీ, టైములలో బహిరంగ వేలంద్వారా విక్రయిస్తారు.

వరుస నెం.	ఆస్తి వివరం	తేదీ, టైము
1.	నాంపల్లి రైల్వే గుడ్స్ షెడ్ ప్రక్కనే వున్న ఒక రెండంతస్తుల పాత భవనం క్రిందభాగంలో 7 షాపులు, మొదటి అంతస్తులోని ఏడుగదులలో ఒకటి మాత్రమే ఆక్రమించుకొనబడి మిగిలినవి ఖాళీగా వున్నవి. బిల్డింగ్ నెంబర్లు 11—6—322 నుంచి 335 వరకు. మొత్తం నలం వైశాల్యం 220 చ. గజములు మొత్తం బిల్డింగ్ ఒకే లాటుగా ప్రారంభంలో అమ్మబడుతుంది అవసరమైతే షాపువారీ లాట్లుగా అమ్మబడుతుంది. ఆస్తి విలువ సుమారుగా రు. 60,000 —	27—1—1971 బుధవారం ఉదయం 11 గం.
	నల్లగుట్టలో 5540 చ. గ. స్థలం మూడువైపుల ప్రహరీగోడ వాలుగో పైపున రాజీగంజి బస్సు డిపో, 5 చిన్న బిల్డింగులు, కొన్ని షెడ్లు ప్రస్తుతం ఒక కల్లు దుకాణంచే ఆక్రమించుకోబడి వున్నాయి. నెం. 5—4—213 భవన నిర్మాణానికి అనువుగా ప్లాట్లు వేయడానికి స్థలం అనుకూలమైనది. ముందుగా ఒకే లాటుగా విక్రయించబడుతుంది. అవసరమైతే వేర్వేరు లాట్లుగా అమ్మబడుతుంది. ఆస్తి విలువ సుమారుగా రు. 1,20,000	28—1—1971 గురువారం ఉదయం 11 గం
	62,920 చ. గ. (సుమారు 13 యకరాలు) స్థలం సర్వే నెంబర్లు 48, 69, సికిందరాబాద్ నుంచి ప్రకాశ్‌నగర్ వద్ద పోలీస్ లైన్స్‌కు పోయేరోడ్డులో రసులుపురావద్ద వున్నది. నెంబరు 1—8—303/1 మరియు 1—8—303/2 విలువ సుమారుగా రు. 3,00,000 — ఈస్థలం ఒకే లాటుగా గాని విడిగా గాని — అమ్మబడును.	30—1—1971 శనివారం ఉదయం 11 గం

మున్సిపాలిటీ పన్నుల బకాయిలు ఏమైనా వుంటే అమ్మకం డబ్బునుండి డిపార్టుమెంటు ఇస్తుంది. ఈ ఆఫీసుకు తెలిసినంతవరకు అటువంటి బకాయిలు లేవు. హెచ్చు పాటలో 25% అప్పటికప్పుడే చెల్లించి మిగిలింది వేలం తేదీ నుంచి 15 రోజులలోపున చెల్లించాలి. వేలానికి 30 రోజులకు పిదప అమ్మకం ఖాయపరచబడి సేల్ సర్టిఫికెట్ జారీ చెయ్యబడును. స్టాంపు లేక రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించనక్కరలేదు. ప్లానులు ఇతర వివరాలు ఈ ఆఫీసునుంచి లభించగలవు.

(సం॥) జి. సుబ్రహ్మణ్యం,
టాక్సు రికవరీ ఆఫీసర్, ఇన్‌కంటాక్సు డిపార్టుమెంట్, హైదరాబాద్.

ఫోన్ నెం. 43676
44893



అయిదవ టెస్టు :

లక్‌హర్స్ట్ సెంచరీ (ఇంగ్లండ్ 258-4 వి)

మెల్బోర్న్, జనవరి 23: ఇక్కడ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదవ క్రికెట్ టెస్టులో, నేడు మూడవ రోజు ఆట ఆఖరుకు, ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్సులో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ లక్‌హర్స్ట్ 109 పరుగులతో సెంచరీ చేశాడు. రేపు విరామదినం. ఆట లేదు.

నేడు, బాయ్‌కాట్, లక్‌హర్స్ట్ ఇంగ్లండ్ ఇన్నింగ్సు పునః ప్రారంభించి 12 పరుగులు చేసిన తర్వాత, థామ్సన్, బాయ్‌కాట్ వికెట్టు, మరి కొద్ది సేపటికి ఎడ్రిచ్ వికెట్ తీసుకొన్నాడు. తర్వాత వచ్చిన కౌడ్రేను గ్లీసన్ అవుట్ చేశాడు. ముఖ్య బాట్స్‌మన్ ఇట్లు త్వరగా పోగా, లంచ్ వేళకు ఇంగ్లండ్ ప్రమాదంలో పడింది.

ఇట్టి ఆపదవేళ రాణించే డిఒలివేరా, లక్‌హర్స్ట్‌కు తోడు వచ్చి, తేనీటి విరామం వరకు విడబడకుండా, వీరు స్కోరును 166 వరకు నెట్టారు. తేనీటి విరామం తర్వాత వాల్టర్సును బౌలింగులోకి తీసుకు రాగా, అతడు లక్‌హర్స్ట్‌ను బౌల్ చేశాడు 109 పరుగులతో సెంచరీ చేసిన లక్‌హర్స్ట్ నిదానంగా బాట్ చేసినా తన జట్టును ఆదుకొనుటకు చేసిన ప్రయత్నం శ్లాఘించదగ్గది. ఈ రబ్బరు యిది యితని రెండవ సెంచరి. 1970లో టెస్టు రంగంలో ప్రవేశించి, ఎడ్రిచ్ వలె రాణిస్తున్న ప్రముఖ ఇంగ్లండ్ బాట్స్‌మన్‌గా లక్‌హర్స్ట్ గుర్తింపులోకి వచ్చాడు. కేప్టెన్ ఇల్లింగ్‌వర్త్, డిఒలివేరాలు, ఆట ఆఖరు వరకు, తోడుగా వుండగా, ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంకా 6 వికెట్లు వుండి. 36 పరుగులు చేసిన ఫాలో ఆన్ తప్పుకో గలదు. ఇది సులభమనే చెప్పవచ్చు.

స్కోరు: ఆస్ట్రేలియా: 493 (9 వికెట్లకు ముగింపు)

ఇంగ్లండ్: 258—4వి (బాయ్‌కాట్ 12, లక్‌హర్స్ట్ 109, ఎడ్రిచ్ ( ) కౌడ్రే ( ) డిఒలివేరా 72తో, ఇల్లింగ్‌వర్త్ 16తో అజేయం)

ప్రపంచ హాకీ టోర్నమెంట్‌పై రభస

లాహోర్, జనవరి 23: ఇక్కడ జరుగవలసిన ప్రపంచ హాకీ టోర్నమెంటు రభసలో పడేటట్లు కన్పడుతోంది.

పీపిల్స్ పార్టీ టికెట్టుపై శాసన సభ్యుడుగా ఎన్నికయిన మాజీ పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ హాఫీజు కర్దార్ దీనిలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. పాకిస్తాన్, ఇండియాను ఆహ్వానిస్తే, తాను, సహచరుల బృందముతో ఆట సాధ్యం కానివ్వని బెదిరింపులు ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, యితర పీపిల్స్ పార్టీ సభ్యులు అతనికి అండగా నిల్వగలమని ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ హాకీ సంఘం అయోమయ పరిస్థితిలో పడింది. ఇండియాను ఆహ్వానించకపోతే, పాకిస్తాన్‌పై ప్రపంచ హాకీసంఘం క్రమచర్య తీసుకోవలసి వుంటుంది. కొద్దికాలం వాయిదా వేయుమని అభ్యర్థించనున్నరట.

వినవచ్చిన గర్తలపై వ్యాఖ్యానిస్తూ, ప్రపంచ హాకీసంఘం అధ్యక్షుడు రాజకీయ పరిస్థితులు కొద్దికాలంలో సర్దుకునేవి కావు. పోటీలు కొద్దికాలము వాయిదా వేయుటవల్ల ప్రయోజన మేమీ వుండగలదనే అభిప్రాయం వెలిబుచ్చాడు. పాకిస్తాన్ అభ్యర్థన ఇంకా ఆయనకు అందలేదట.

అహమ్మదాబాద్ క్రీడోత్సవం

అహమ్మదాబాద్, జనవరి 23: ఇక్కడ జరుగుతున్న అంతర్‌రాష్ట్ర క్రీడోత్సవంలో పిన్నవయస్సు క్రీడాకారులు రాణించుట విశేషం.

బాలుర (14 లోపు) 800 మీటర్ల పరుగులో పి. సహా (బెంగాల్) 2 ని. 26.3 సెకెన్లలో తర్వాత వచ్చిన ఇద్దరితో సహా క్రొత్తప్రమాణం చేశారు.

బాలుర (18 లోపు) హామర్‌లో బహాల్ సింగ్ (పంజాబ్) 53.10 మీటరతో, హైజంప్‌లో ఓమ్‌ప్రకాష్ (పంజాబ్) 1.91 మీటర్లలో క్రొత్త ప్రమాణాలు నెలకొల్పారు.

సీనియర్స్ మిరధాన్‌లో యస్. రాహ (ప. బెంగాల్) 2 గం. 41 ని. 34.6 సెకెన్లలో స్త్రీల 200 మీటర్ల పరుగులో కమల్‌జిత్ సంధూ (పంజాబ్) 26 సెకెన్లతో ప్రథమస్థానం పొందుట విన్నటిరోజు ఫలితాలలో ముఖ్యమని చెప్పవచ్చు.

రేడియో

సోమవారం, జనవరి 25
శక 1892 మాఘ 5

హైదరాబాద్ - ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—40 మేడూరి నరసింహారావు: వీణ, 7—00 తె. వా, 7—15 భక్తి సంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంకీర్తనం, 8—30 సి. వి. కిట్టప్ప ఎమ్. నారాయణమూర్తి: మృదంగం, మధ్యాహ్నం : 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మేడూరి నరసింహారావు వీణ, 1—40 చిత్రసీమ, 1—50 తె వా, 2—00 లలిత సంగీతం. సాయంత్రం 5—30 విజయవాడ వలె, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె వా, 7—15 వెలుగుబాట, 7—30 సి వి కిట్టప్ప ఎమ్. నారాయణమూర్తి: మృదంగం, 8—00 లలిత సంగీతం, 8—30 చిత్రసీమ, 9—15 ఓట్ల ప్రభావము చర్చ, 9—30 జాతీయ కవి సమ్మేళనం, 11—05 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 ప్రాంతీయ సంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం : 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 వాద్య బృందము, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 చిత్రతరంగిణి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా. సాయంత్రం : 5—30 ఎ యజ్ఞనారాయణశాస్త్రి : వయొలిన్, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కాలజ్ఞాన తత్వాలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె వా, 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—15 ఉభయ కుశలోపరి, 9—30 జాతీయ కవి సమ్మేళనం (హైదరాబాద్ నుండి రిలే), 11—05 ప్రసార సమాప్తి.

మద్రాసు - ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 ఎస్ మోహనరంగం: నాదస్వరం, 7—30 ఎస్. నరసింహులు వి ఎల్. వేదగిరి, వయొలిన్, కోయంబత్తూర్ ఎస్. రామస్వామి: మృదంగం, 8—45 చిత్రగానం, 9—15 సంగీత మంజరి ఎ. పి. కోమల, 10—00 ఎస్. మోహనరంగం: నాదస్వరం, 12—00 చిత్రగానం, 12—30 సి. ఎస్. రాజలక్ష్మి, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 5—30 కార్మికుల కార్యక్రమం, 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—45 వాద్య సంగీతం, 9—30 జాతీయ కవి సమ్మేళనం (తమిళం) 11—05 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 ఇస్లైక్కోలం, 7—30 మద్రాస్ ఎ వలె, 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 కస్టూలు గట్టేక్కాయి నాటిక, రచన : వారాహి, ఫిల్మ్ సంగీతం, 7—00 తె. వా., 8—15 మద్రాస్ ఎ వలె, 9—30 హిందూస్థానీ సంగీతం, కల్యాణి రాయ్: సితార్, 10—30 ప్రసార సమాప్తి.

విజయవాడలో కొత్త 'రెక్సోనా' సబ్బు విడుదల

విజయవాడ, జనవరి 23 : కేడిల్‌తో కూడిన ఆరుపచ్చని కొత్త రెక్సోనా సబ్బును హిందూస్థాన్ లివర్ సంస్థవారు 18న ఇక్కడ ప్రవేశపెట్టారు. విజయవాడ మార్కెట్‌లోని మద్దాలి వెంకట సుబ్బయ్య అండ్ సన్సు, వి. వి. కె. ఎంటర్‌ప్రైజెస్ తరపున శ్రీ యు. వి. సుబ్బారావు ఆ సబ్బును విడుదల చేశారు. సభకు శ్రీ కాకరపర్తి వెంకట సుబ్బారావు అధ్యక్షతవహిస్తూ, సబ్బుల విక్రయంలో పేరుపొందిన సంస్థ అయిన హిందూస్థాన్ లివర్ వర్తకులకు కనీసం 5—శాతం కమిషన్ అయినా యివ్వాలని కోరారు. కేడిల్‌వల్ల సువాసనతోపాటు పరిశుభ్రత కూడా పెంపొందుతుందని శ్రీ యు. వి. సుబ్బారావు అన్నారు.

తొలుత శ్రీ బాలసుబ్రహ్మణ్యం (హిందూస్థాన్ లివర్ సేల్స్ సూపర్‌వైజర్) స్వాగతం పలుకుతూ, రెక్సోనా సబ్బు ఈ ఏడాది రజతోత్సవం జరుపుకుంటున్నదనీ, భారత దేశంలో హెచ్చుగా విక్రయింపబడే సోపులలో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తున్నదని తెలిపారు.

అనంతరం హిందూస్థాన్ లివర్ సంస్థలో విజయవాడ సేల్స్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి రిటైరయిన శ్రీ యు. వి. సుబ్బారావుకు సన్మానం జరిగింది. శ్రీ మద్దాలి రామలింగస్వామి స్వాగతం పలికారు. శ్రీయుతులు కాకరపర్తి వెంకట సుబ్బారావు, పువ్వాడ వెంకటేశ్వరరావు, పేర్ల చెంచునారాయణ, కొణిజేటి వెంకటేశ్వరరావు ప్రభృతులు శ్రీ సుబ్బారావు గుణగణాలను, వ్యాపారదక్షతను కొనియాడుతూ ప్రసంగించారు. శ్రీ మద్దాలి వెంకటసుబ్బయ్య సన్మానితుడు శ్రీ సుబ్బారావుకు శాలువను బహూకరించారు. సేల్స్ రిప్రెజెంటేటివ్ శ్రీ జి. ఎన్. శ్రీధర్ ప్రభృతులు శ్రీ సుబ్బారావును అభినందించారు.

టీస్సీ నేషనల్ 3 బాండ్ ఆల్ ఫెరల్సు పోర్టబుల్ ట్రాన్సిస్టర్ (గ్యారంటి సహా) నెలకు రు. 5—చొ॥ దరఖాస్తు
165 ప్రతి గ్రామ బికీ ఏజెంట్లు కావలెను.
KANGO SALES CO.
(15)MOTI BAGH SARAI ROHILLA, DELHI—7

తాయ్యాన్

యౌవన శోభతో బలముగలిగి జీవితము ననుభవించుటకు ఒక నెలకు సరిపోవు మాత్రలు రు. 13—50 తపాలా ఖర్చులు ప్రత్యేకము.

తాయ్యాన్ లేబరేటరీస్
334, తంబుచెట్టివీధి,
మద్రాసు — 1.

ఉచితము ! ఉచితము!

తెల్లమచ్చలు

అన్నిరకాల పొచ్చలను, ఎరుపురంగుమచ్చ ప్రఖ్యాత "SOMRAJI" వలన అయిదు రోజులలో మాన్పను. త్వరలోనే చర్మము మామూలురంగును పొందును. ప్రచారనిమిత్తము ఒకసీసా ఉచితముగా పంపబడును. వెంటనే వ్రాయండి. వివరాలకు

Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.

స్టేట్ లాటరీస్ రంగంలో మార్గంచూపిన కేరళ

ఇపుడు మన

రిపబ్లిక్ డే సందర్భంగా

మరొక మినీ బంపర్ కానుక యిస్తున్నది.

స్పెషల్ బహుమతి		రు. 3,00,000
మొదటి	,,	రు. 2,00,000
రెండవ	,,	రు. 1,00.000

ఇంకా అనేకమైన మామూలు బహుమతులు.
ఏజంటకు వరుసగ రు 15.100 ల వరకు అకర్షణీయమైన బహుమతులు.
అయిదు సీరిస్‌లో టిక్కెట్లు
(AQ-AR-AS-AT-AU)

29 వ డ్రా తేది 23-2-1971

త్వరపడండి ! ఈసారి అవకాశం మీదేకావచ్చు !!
ఒక రూపాయి చెల్లించి ఒక లక్షాధికారికండి !!!

కేరళ స్టేట్ లాటరీస్,
త్రివేండ్రం. డైరెక్టర్.

Tel : "KERLOT"
ఫోన్ : 5072/3716/5250

మీ నిలవ డబ్బు ఇండియన్ బ్యాంకులో అంతకంతకు పెరుగుతుంది

స్వాతంత్ర్య సముపార్జిత దిశగా సహాయం

సేవింగ్స్ ఎకౌంట్లు 4%
టెరం డిపాజిట్లు $7\frac{1}{4}$% వరకు

ఇప్పుడు హెచ్చు రేట్లు ఇస్తున్నది

ఆదనపు ప్రయోజనాలు :
1. వడ్డీరాబడి రు 3,000/- వరకు రాబడిపన్నునుండి మినహాయింపు పొందుతుంది
2. డిపాజిట్లు రు. 1,50,000/- వరకు సంపద పన్నునుండి మినహాయింపు పొందుతాయి
3. డిపాజిట్లు మీద వడ్డీ నెలసరి చెల్లింపు (కోరినవారికి)

ఇండియన్ బ్యాంక్

ఆంధ్రప్రదేశ్‌లో మా బ్రాంచీలు : ఆలమూరు, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, దెందులూరు, ఏకాంబరకుప్పం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, బ్రాడీపేట, హిమయత్‌నగర్, హైదరాబాద్, కాకినాడ, ఖమ్మం, కర్నూలు, మాదుగుల, మచిలీపట్నం, ముఖాపి ముత్యాలంపాడు, నరసారావుపేట, నెల్లూరు, పాలకొల్లు, పెద్దపాడు, పొన్నూరు, రాజమండ్రి, రేపల్లె, సికింద్రాబాద్, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, వీరవాసరం, విజయవాడ, గవర్నర్‌పేట, విశాఖపట్నం, విజయనగరం.

ఆంధ్రప్రదేశ్ - పబ్లిక్ వర్క్సు శాఖ

చిట్ టెండరు నోటీసు నెం. 218 ఎమ్ తేది 18-1-71

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి. అనంతపురంసర్కిల్ అనంతపురంవారికి అనంతపురం నందుగల ఆఫీసునందు 30—1—71 తేదీ సాయం కాలము 3 గం. వరకు సీలువేసిన టెండర్లు అర్హతకలిగిన మూడవ మరియు పైతరగతి కంట్రాక్టర్లనుండి కోరబడుచున్నవి.

నెం.	జిల్లా,	తాలూకా		పనుల వివరము.	డిపాజిట్ చేయవలసిన సొమ్ము.	టెండరు షెడ్యూల్సుకై దరఖాస్తులు అందుకొనుటకు ఆఖరుతేది.	టెండరు షెడ్యూల్సు జారీచేయు తేదీ	
1.	కర్నూలు	ఆలూరు	ప్రాంతము	హచ్చళ్లి డిస్ట్రిబ్యూటరీనుండి గజ్జహళ్లి వరకు (0/0 కి. మీ. నుండి 2.37 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యమ్. రోడ్ నిర్మించుట.	రు. 2750— (రెండువేల ఏడువందల యాభై రూపాయలు)	25—1—71.	రెండుదినములు—వరకు	30.90
2.	,,	,,		కోగింతోట నుండి సిద్ధాపురం గ్రామమువరకు (0/0 కి. మీ. నుండి 5.2 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యమ్. రోడ్ నిర్మించుట.	రు. 4500— (నాలుగువేల ఐదువందల రూపాయలు)	,,		30.90
3.	,,	,,		సిద్ధాపురం గ్రామంనుండి గూళ్యము గ్రామంవరకు (0/0 కి. మీ నుండి 4.5 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యమ్ రోడ్ నిర్మించుట.	రు. 4200 — (నాలుగువేల రెండువందల రూపాయలు)	,,	తేది 27—1—71 నుండి 29—1—71 వరకు	30.90
4.	,,	ఆదవాని		14/2+370 మైలు సిరిగుప్ప/ఆదవాని రోడ్‌నుండి హచ్చళ్లి డిస్ట్రిబ్యూటరీవరకు (0/0 నుండి 4.3 కి. మీ. దూరము) డబ్ల్యు బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 6500—(ఆరువేల ఐదు వందల రూపాయలు)	,,		30.90
5.	,,	ప్రత్తికొండ	,,	కైరవాడి గ్రామంనుండి పెద్దనెలటూరు గ్రామంవరకు (0/0 నుండి 7.7 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 2900 (రెండువేల తొమ్మిది వందలరూపాయలు)	,,	,,	30.90
6.	,,	యెమ్మిగనూరు	,,	అల్వాల గ్రామంనుండి ఎనిగబాల గ్రామంవరకు (0/0 నుండి 3/0 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 5000 — (ఐదువేల రూపాయలు)	,,	,,	30.90
7.	,,	,,	,,	ఎనిగబాల గ్రామంనుండి దైవందిన్న గ్రామంవరకు (0/0 నుండి 3.2 కి. మీ. దూరము) డబ్ల్యు. బి. యం. రోడ్ నిర్మించుట.	రు. 4300 — (నాలుగువేల మూడువందల రూపాయలు)	,,	,,	30.90
8.	,,	ఆలూరు		చిన్నతుంబళం చెరువుకుపోవునాగు వకు అడ్డముగా సుంకేశ్వరి గ్రామం వద్ద అనకట్ట నిర్మించుట.	రు. 3300— (మూడువేల మూడువందల రూపాయలు)	,,	,,	30.90

1. రూ. 30 —(ముప్పదిరూపాయలు) పి. డబ్ల్యు. 3 అదర్ రెసిప్ట్స్ టు ది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, టి. బి. పి. డివిజను ఆదోని వారి ఖాతాకు చెల్లించవలెను.
2. 0—90 (తొంభై పైసలు) 12 ఎ. జనరల్ సేల్స్‌టాక్స్ ఖాతాకు చెల్లించవలెను.
3. కాంట్రాక్టుఫారం—కె2 (K 2)
4. ప్రతిటెండరుతోపాటు ఇన్‌కంటాక్సు క్లియరెన్స్ సర్టిఫికేట్ జతపరచవలెను.

(సం) యం. హనుమంతరెడ్డి,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
పి. డబ్ల్యు. డి. అనంతపురం సర్కిల్, అనంతపురం.



నాకు నూతన సంవత్సరాభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు పంపిన మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు - అందరికీ నా ధన్యవాదాలు! వారందరికీ ఇవే నా నూతన సంవత్సరాభినందనలు

- జయలలిత

రాముడు: లేదురా పానకాలూ! ఈ సారి డబ్బు దొరకలేదు.

పానకాలు: రాముడూ! ఒక పనంటూ పెట్టుకున్నాక - దీక్షగా చెయ్యాలి - సాధించాలి. దొరకలేదంటే ఎలా? నిన్నూ, నువ్విచ్చే డబ్బునూ నమ్మి, అమ్మాయికి పెద్దింటి పెళ్ళి సంబంధం మాట్లాడానే—నీ అల్లుడు ఇంజనీర్. నీ వియ్యంకుడు కంట్రాక్టర్, సిమెంటు బదులు ఇసుక కలిపి చేతా వాతా సంపాయించాడు.

ఈ విచిత్ర మిత్రులను 'ద్రోహి' చిత్రంలో చూడండి!







Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

GHANTA CIGARS
ఘంట చుట్టలు
శ్రేష్ఠమైనవి.
ఎందుకంటే? అవి ఇతర చుట్టలవలె మీ లాలాజలం అనే ఉమ్మిని విస్తారంగా బయటకు పోనీయక మీ జీర్ణశక్తికి తోడ్పడును.
తయారీదారులు: రేవతి టుబాకో కంపెనీ, హైదరాబాద్ – 12.

ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

808795

ఎడిటర్: పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి: 36 సంచిక: 24 విజయవాడ 25-1-1971 సోమవారం 6 పేజీలు: 12 పైసలు

Regd. No. H-4

"నఖ చక్రవర్తి"

కలకత్తా, జనవరి 24: ఇతరులు సాధించలేని విషయాలు సాధిస్తే కీర్తి రావడం సహజమే మరి! జాదవ్‌పూర్‌కు చెందిన శ్రీ మురారిమోహన్ ఆదిత్య అనే పెద్దమనిషి విపరీతంగా గోళ్లు పెంచుకొని కీర్తి సంపాదించాడు. మొత్తం భారతదేశంలోనే తనుపెంచినట్లుగా ఎవరూ గోళ్లు పెంచలేదని, కనుక తాను సాటిలేని, పోటీలేని "నఖచక్రవర్తి" నని సవాలు చేస్తున్నాడు.

ఆయన తన ఎడమచేతి వ్రేళ్లగోళ్లన్నింటిని విపరీతంగా పెంచివేశాడు. ఈ గోళ్లన్నీ కలిపి 36 అంగుళాలకుపైగానే వుంటాయి. మిగిలిన వ్రేళ్ల గోళ్లకన్నా, చిటికెన వ్రేలిగోరు బాగా పొడుగ్గా వుందట. ఈ గోళ్లన్నింటికి చూడముచ్చటగా ఎర్రరంగువేసుకొని, వీటన్నింటికి ముద్దుగా "మల్లిక్" అని పేరుపెట్టుకొని మురిసిపోతున్నాడు.

పాకిస్తాన్ హైకమిషన్ కార్యదర్శి రాథోడ్ దేశబహిష్కరణ

48 గంటలలోగా ఇండియా విడిచి వెళ్ళవలసిందిగా కేంద్రం ఉత్తరువు

కాశ్మీర్ గూఢచారి సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం ఆరోపణ

న్యూఢిల్లీ, జనవరి 24: పాకిస్తాన్ హైకమిషన్‌లో ప్రథమ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ జఫర్ ఇక్బాల్ రాథోడ్ జమ్ము-కాశ్మీర్‌లో 'అల్‌ఫటా' అనే అజ్ఞాత సంస్థ కార్యకలాపాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని, కృషిచేస్తున్నందుకు భారత ప్రభుత్వం నేడు ఆయనను 48 గంటలలోగా దేశం విడిచి వెళ్ళవలసిందిగా బహిష్కరిస్తూ ఉత్తరువులు జారీచేసిందని న్యూఢిల్లీలో అధికారరీత్యా ప్రకటించారు.

భారత ప్రభుత్వం శ్రీ రాథోడ్‌ను 'అవాంఛనీయమైన వ్యక్తి'గా పరిగణించింది. ఆయనను బహిష్కరిస్తూ జారీచేసిన ఉత్తరువును భారత విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎ. కె. రే, నేటి ఉదయం పాక్ హైకమిషన్‌లోని దౌత్యాధికారి శ్రీ మెహిదీ మసూద్‌కు అందజేశారు.

జమ్ము కాశ్మీర్‌లో చట్ట వ్యతిరేకమైన గూడచారి విద్రోహ కార్యకలాపాలు కొనసాగిస్తున్న 'అల్‌ఫటా' అనే పేరుగల అజ్ఞాత సంస్థ నిర్వహణలో శ్రీ జఫర్ ఇక్బాల్ రాథోడ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు, ఆరాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలపై జరిపిన దర్యాప్తులో తేలిందని భారత ప్రభుత్వం ఈ ఉత్తరువులో వివరించింది.

అంతేకాక, శ్రీ రాథోడ్ ప్రవర్తన, సాధారణంగా దౌత్య కార్యాలయాలలోను, తదితర దౌత్య సంస్థలలోను పనిచేసే విదేశీ అధికారుల ప్రవర్తనకు భిన్నంగా ఉందని కూడా ఇండియా స్పష్టీకరించింది. ఈ కారణాలవల్ల, ఆయనను అవాంఛనీయమైన వ్యక్తిగా పరిగణించి, 48 గంటలలోగా దేశం విడిచి వెళవలసిందిగా బహిష్కరించవలసివచ్చిందని భారతప్రభుత్వం పేర్కొన్నది.

శ్రీ సాదిక్ హత్యకు కుట్ర

శ్రీ రాథోడ్ క్రిందటి సంవత్సరం అక్టోబర్‌లో మనదేశం వచ్చారు.

న్యూఢిల్లీలోని 'అల్‌ఫటా' సంస్థ సభ్యులతో శ్రీ రాథోడ్‌కు సంబంధాలు ఉన్నాయని అధికారవర్గాలవారు చెప్పారు. 'అల్‌ఫటా'

(మిగతా 2 వ పేజీలో)

యుగొస్లావియా దీనార్ మారకం విలువ తగ్గింపు

బెల్‌గ్రేడ్, జనవరి 24: యుగొస్లావియా ప్రభుత్వం 'దీనార్' మారకం విలువను తగ్గించినదని టాంజుగ్ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ సవరణ ప్రకారం ఒక అమెరికన్ డాలర్ 15 దీనార్లకు సమానం. ఇదివరకు డాలర్ విలువ 12.5 దీనార్లు.

20 శాతం మారకం విలువ తగ్గింపు నిన్న అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. 1965 తరువాత దీనార్ మారకం విలువ తగ్గించడం ఇదే మొదటిసారి.

న్యూఢిల్లీలో మనిషి మనిషి కన్పించనంతగా పొగమంచు పట్టిందని వార్త

"ఇందిరను గెలిపించడం దేశానికి ప్రమాదకరం"

ఇవే కడపటి ఎన్నికలు కాగలవని శ్రీ మురార్జీదేశాయ్ హెచ్చరిక

అహ్మదాబాద్, జనవరి 24: జనసంఘం, స్వతంత్ర పార్టీల అభ్యర్థులపై వ్యతిరేక ప్రచారాన్ని విరమించాలని పాత కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు మాజీ ఉప ప్రధాని శ్రీ మురార్జీ దేశాయ్ నేడు సలహా ఇచ్చారు. తమ ఫ్రంట్ భాగస్వాములపై పాత కాంగ్రెసు అభ్యర్థులు కొన్నిచోట్ల పోటీ చేస్తున్నప్పటికీ, అక్కడ కూడా వారికి వ్యతిరేకంగా ప్రచారాన్ని చేయరాదని శ్రీ మురార్జీ సూచించారు.

గుజరాత్‌లో కొన్ని నియోజక వర్గాలలో తమ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులపై పాత కాంగ్రెసు కేవలం డమ్మీ అభ్యర్థులను మాత్రమే నిలబెట్టగలదని దీనివల్ల విదితమవుతున్నది.

కొత్త కాంగ్రెసు, కమ్యూనిస్టు, ముస్లిం లీగ్ అభ్యర్థులను ఓడించడానికే దృష్టిని కేంద్రీకరించవలసిందిగా శ్రీ మురార్జీ నేడిక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఉద్బోధించారు.

కొత్త కాంగ్రెసు, ఇతర వామపక్ష పార్టీలు జనసంఘానికి వ్యతిరేకంగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని శ్రీ మురార్జీ ఖండించారు. విభిన్న మతాలకు చెందిన వ్యక్తులు జనసంఘం పార్టీలో సభ్యులుగా వున్నందున, జనసంఘం ఎన్నటికీ "మతతత్వపార్టీ" కానేరదని ఆయన స్పష్టం చేశారు.

నిజమైన మతతత్వపార్టీ ముస్లింలీగ్ అని ఆయన అన్నారు. దేశంలో ప్రప్రథమంగా స్వర్గీయ జిన్నా పర్యవేక్షణ క్రింద ముస్లింలీగ్ మత కల్లోలాలను ప్రారంభించినదని శ్రీ మురార్జీ ఆరోపించారు.

బెంగాల్‌లో వ్యక్తిహత్యలు, దౌర్జన్య కాండను అరికట్టడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీ మురార్జీ దేశాయ్ తీవ్రంగా విమర్శించారు. శాంతి, భద్రతలను పరిరక్షించలేని ప్రభుత్వానికి అధికారంలో వుండే నైతిక హక్కు లేనేలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సంవత్సరం జరగనున్న ఎన్నికల ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ, శ్రీమతి ఇందిరా గాంధిని, కొత్త కాంగ్రెసు పార్టీని గెలిపించే పక్షంలో, దేశంలో ఇవే ఆఖరు ఎన్నికలు కాగలవని శ్రీ మురార్జీ హెచ్చరించారు.

దేశాన్ని సౌభాగ్యవంతం చేయడానికి ఉద్దేశించిన దశసూత్ర కార్యక్రమం తమ పార్టీకి కలదని ఆయన ప్రకటించారు.

వైస్‌చాన్స్‌లర్ రావాడ నిరాహారదీక్ష

ఉస్మానియాకు ప్రభుత్వం గ్రాంట్ల బకాయిలను చెల్లించనందుకు నిరసనగా

హైదరాబాద్, జనవరి 24: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ప్రజల దృష్టిని, ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికి వైస్ చాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ నేటి రాత్రి 7–30 గంటలనుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

వైస్–చాన్సలర్‌ను ఆందోళన పరుస్తున్న పెక్కు సమస్యలకు నిరసనగా ఆయన ఈ దీక్ష ప్రారంభించారు. వాటిలో ముఖ్యమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వవలసిన రు. 128.69 కోట్ల మేరకు గల గ్రాంటుల బకాయిలను చెల్లించకపోవడం.

డాక్టర్ రావాడ విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రు. 6 లక్షలను విడుదల చేసిందని, కాని ఆ మొత్తం యూనివర్సిటీ అవసరాలకు ఏమాత్రం చాలదని అన్నారు.

యూనివర్సిటీ ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్ట పరిస్థితి గురించి వైస్ చాన్సలర్ జనవరి 21 న ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి, విద్యా మంత్రికి, ఆర్థిక మంత్రికి, ఆర్థిక, విద్యాశాఖల కార్యదర్శులకు లేఖలు వ్రాసినా సమాధానం రాలేదు.

1969 లో తెలంగాణా ఆందోళన సమయంలో అధ్యాపక సిబ్బందికి పూర్తిగా వేతనాలు ఇవ్వబడినవని, కాని ఆందోళన కారణంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించినందున వారినుంచి రెండవ టర్మ్ ఫీజును వసూలు చేయలేదని, 1969 మార్చిలో పరీక్షలను వాయిదా వేసినందున పరీక్ష ఫీజును కూడా వసూలు చేయలేదని, విశ్వ విద్యాలయానికి ఇంత నష్టం వచ్చినా, అధిక వ్యయాన్ని భరించవలసి వచ్చిందని డాక్టర్ రావాడ తెలిపారు.

యూనివర్సిటీ పాలక యంత్రాంగాన్ని విస్తరించడానికి దాని సెక్యూరిటీలను ఒక బ్యాంకులో తనఖా పెట్టడం జరిగిందని, అందువల్ల రు. 30 లక్షలు వచ్చినవని, ఆ మొత్తం కూడా ఖర్చు అయిందని, ఇపుడు ప్రభుత్వం గ్రాంట్లు బకాయిలు ఇస్తేతప్ప సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి విశ్వవిద్యాలయానికి డబ్బులేదని ఈ బకాయిలను జనవరిలోను, ఫిబ్రవరి, మార్చిలలో దఫదఫాలుగా చెల్లించవచ్చునని కూడా ఆయన వివరించారు.

ఈ ఆర్థిక క్లిష్ట పరిస్థితికి తోడు తీవ్ర [illegible] మరికొన్ని కారణాలను శ్రీ సత్యనారాయణ వివరించారు.

లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పాల్గొనడానికి విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని కోరడం.

హాస్టల్‌లో విద్యార్థులు ఇప్పటికీ కొద్దిగా డబ్బు చెల్లించక పోవడం.

విద్యార్థులు రెండు నెలలక్రితం పరీక్షా విభాగం సిబ్బందిపై హింసాయుతంగా వ్యవహరించడం.

వైస్ చాన్సలర్ నిరాహార దీక్షను ప్రారంభించడానికి 20 నిముషాలు ముందుగా సిండికేట్ సమావేశం ముగిసింది. నిరాహార దీక్షకు

(మిగతా 3 వ పేజీలో)

చవాన్‌తో పి. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి పోటీ

కొల్హాపూర్, జనవరి 24: సతారాలోక్‌సభ నియోజకవర్గంలో పి. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. డి. పాటిల్ (ఎం. ఎల్. సి.) కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ చవన్‌తో ఎన్నికలలో పోటీ చేయ బోతున్నట్లు నేడిక్కడ తెలియవచ్చింది.

"బంగ్లా కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం లేదు"

బెంగాల్ కొత్త కాంగ్రెస్ నాయకుని ప్రకటన

కలకత్తా, జనవరి 24: ఎన్నికల పొత్తుకై ఇక బంగ్లా కాంగ్రెస్‌తో తాము చర్చలు జరిపే అవకాశం లేదని పశ్చిమ బెంగాల్ కొత్త కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ విజయసింగ్ నాహర్ నిన్న చెప్పారు. అయితే, బంగ్లా కాంగ్రెసుతో కొన్ని సర్దుబాట్లు చేసుకునే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు.

కొత్త కాంగ్రెసు నాయకులు తమతో జరిపిన చర్చలు విఫలం అయిన తర్వాత కొన్ని ఇతర పార్టీలు ఎన్నికల పొత్తు కొరకు సంప్రదింపులు జరుపటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నాయని బంగ్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ సుశీల్ ధారా నిన్న చెప్పారు.

ప్రజాస్వామ్యవిధానాలద్వారా సామాజిక విప్లవమే కొత్త కాంగ్రెస్ లక్ష్యం

పన్నెండు అంశాలతో ఎన్నికల ప్రణాళిక విడుదల; పార్టీని గెలిపించవలసినదిగా ప్రధాని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 24: ఆస్తి హక్కును రద్దుచేసే ఆలోచన కొత్త కాంగ్రెసుకు లేదని, పార్టీ నేడు విడుదలచేసిన ఎన్నికల ప్రణాళికలో స్పష్టీకరించింది.

అసంఖ్యాకమైన ప్రజలకు ఆస్తిహక్కు నిజమైన హక్కుగా చేయటమే తమ పార్టీ విధానమని ఈ ఎన్నికల ప్రణాళిక వివరిస్తున్నది. వ్యక్తుల ఆస్తిపై సహేతుకమైన పరిమితులు విధించటమే తమ లక్ష్యం, అని ఈ ప్రణాళిక తెలియజేస్తున్నది.

స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత మన ప్రయాణంలో ప్రస్తుత ఎన్నికలు ఒక మలుపు అని, దేశం ఏ వైపుగా పోవాలో ప్రజలు ఇప్పుడు నిర్ణయించాలని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు తమపార్టీ ఎన్నికల ప్రణాళికలను పత్రికా ప్రతినిధులకు విడుదల చేస్తూ చెప్పారు.

"దేశం నిర్మాణాత్మక మార్గంలో పురోగమించాలంటే, మా విధానాలను, కార్యక్రమాలను అమలు జరపటానికై ప్రజలు మాకు పూర్తి మద్దతును ఇవ్వాలి. లేనట్లయితే దేశంలో కొన్నిప్రాంతాలలో ఇటీవల తలఎత్తిన విధ్వంస కార్యక్రమాలు కొనసాగగలవు" అని శ్రీమతి ఇందిరాగాంధి హెచ్చరించారు.

శాంతియుత, ప్రజాస్వామ్య విధానాల ద్వారా సామాజిక విప్లవం సాధించటానికై 12 అంశాల కార్యక్రమాన్ని కొత్తకాంగ్రెస్ ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రతిపాదించింది. అవసరమైన సందర్భాలలో రాజ్యాంగాన్ని సవరించడంకూడా ఈ 12 అంశాల కార్యక్రమములో ఉన్నది.

ఈ ఎన్నికల ప్రణాళిక మొత్తం 15 పేజీలు ఉన్నది. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరపటానికి నిర్ణయించిన కారణాలను ఈ ప్రణాళిక వివరిస్తున్నది.

ప్రతిపక్షాలవల్లను, దుస్సాహస వామపక్ష శక్తులవల్లను దేశానికి నేడు ప్రమాదం ఎదురయిందని, ఈ పరిస్థితిలో సమగ్రమైన సామాజిక సంస్కరణలు, త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించే ఆశయంతో కొత్త కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలను ప్రజ ముందు ఉంచుతున్నదనీ, ఈప్రణాళిక పేర్కొంటున్నది. తాము అమలు జరపజాలమని స్పష్టంగా తెలిసికూడా, ప్రజలకు గొప్పగా వాగ్దానాలు చేసే ఇతర పార్టీల వలెకాక, కొత్త కాంగ్రెస్, అమలు జరపటానికి సాధ్యమైన కార్యక్రమాలనే ప్రకటించిందని ఈ ప్రణాళిక పేర్కొంటున్నది.

దేశంలో ప్రగతి శీలక విధానాలు అమలు జరపగల పటిష్ఠమైన, సుస్థిర ప్రభుత్వం నెలకొల్పటానికై కొత్త కాంగ్రెసును సమర్థించాలని ఈ ఎన్నికల ప్రణాళికలో పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది

కొత్తకాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలోని అంశాలు

కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో ఈ క్రింది ముఖ్యాంశాలు వున్నవి.

1) ప్రజల ప్రయోజనాలకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. వ్యక్తిగత ఆస్తిహక్కును రద్దు చేసే ఉద్దేశ్యం పార్టీకి లేనేలేదు.

2) దేశ ప్రజలందరూ శాంతియుతంగా, పరస్పర స్నేహ సహకార భావాలతో జీవించడానికి వీలుగా దౌర్జన్యకర శక్తులను అణచివేయాలి.

3) దేశ ప్రజలందరికీ సమానావకాశాలు, సమాన ప్రతిపత్తి వుండడానికి వీలుగా, అల్పసంఖ్యాక వర్గాలవారిని, సమాజంలో బలహీన వర్గాలవారిని ముఖ్యంగా షెడ్యూల్డు తెగలు షెడ్యూల్డు కులాలు, తదితర వెనుకబడిన వర్గాల వారిని పరిరక్షించడం, సెక్యులరిజం అమలు చేయడం.

4) రాజభరణాల వంటి ప్రత్యేక సౌకర్యాలను రద్దుచేసి, ఆదాయంలోను, అవకాశాల విషయంలోను ప్రస్తుతమున్న అసమానతలను తగ్గించడం.

5) శాస్త్రీయ, సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయాభివృద్ధికై ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రజల ప్రాథమిక అవసరాలను సమకూర్చడానికి కృషి చేయడం. సన్నకారు రైతులు, మెట్ట ప్రాంతాలలోని రైతులు, భూమిలేని నిరుపేదల పరిస్థితిని మెరుగు పరచే విధంగా గ్రామీణాభివృద్ధికి తీవ్రంగా కృషి చేయడం.

6) ఉద్యోగావకాశాలను విస్తృతంగా సమకూర్చడం ద్వారా, జాతి నిర్మాణ కార్యకలాపాలలో మన యువకులకు ఇతోధిక భాగస్వామ్యం కల్పించడం.

7) ప్రభుత్వ రంగం పాత్రను విస్తృతం గావించి, ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థవంతంగా పనిచేయుంచడానికి కృషి చేయడం.

8) ఆర్థికాధికారం, సంపద ఒకొద్దిమంది వ్యక్తుల చేతులలో కేంద్రీకృతంకాకుండా ఒకవైపు అరికడుతూనే, మరొక వైపు ఆర్థిక వ్యవస్థలో ప్రయివేట్ రంగానికి సముచిత స్థానాన్ని సమకూర్చడం.

9) ధరలను కంట్రోలుచేసి, ప్రజలకు నిత్యావసర వస్తువులను సహేతుకమైన ధరలకు లభ్యం చేయడం.

10) పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని సమకూర్చడానికై, శిశు సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడం.

11) పిల్లలందరికీ ప్రాథమిక విద్యను సమకూర్చడం, దేశ అవసరాలకు అనుగుణంగా సెకండరీ, ఉన్నత విద్యాభ్యాసవిధానాన్ని పునర్వ్యవస్థీకరించడం.

12) పై లక్ష్యాల సాధనకై అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించడం.

(మిగతా 6వ పేజీలో)

శ్రీ సంజయ్‌గాంధిపై ఆరోపణలకు ప్రధాని ఖండన

న్యూఢిల్లీ, జనవరి 24: ఢిల్లీలో యోగాశ్రమం ఆవరణలో గల జీపుల సమస్యపై జరిగిన సంఘటన సందర్భంగా తనకుమారుడు సంజయ్‌గాంధికి ఆతని సాంకేతిక హోదాలోతప్ప మరే ప్రమేయం లేదని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడు స్పష్టం చేశారు.

అధికార కాంగ్రెస్‌కు చెందిన జీపులను యోగాశ్రమంలో మరమ్మతు చేస్తుండగా, వాటిని ఫోటోలు తీస్తున్న ఒక పత్రిక ఫోటోగ్రాఫర్‌పై శ్రీ సంజయ్‌గాంధి దురుసుగా ప్రవర్తించారంటూ కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను గురించి ఒక విలేఖరి ప్రశ్నించగా, ప్రధాని ఆ విషయాన్ని ఖండిస్తూ పై విధంగా అన్నారు. అధికార కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి శ్రీ హెచ్. యన్. బహుగుణ కూడా ఆసమ్మేట మాట్లాడుతూ ఆశ్రమంలో జీపులు ఢిల్లీ అధికార కాంగ్రెస్‌వని, వాటి మరమ్మతులను చూడవలసిందిగా శ్రీ గాంధిని ఆయన వృత్తిరీత్యా కోరడం జరిగిందని వివరించారు.

తీవ్రవాదుల ముఠా పరారీ

వరంగల్ జిల్లా గ్రామంలో

హైదరాబాద్, జనవరి 24: ఈ నెల 21న 8 మంది తీవ్రవాదుల బృందం ఒకటి కత్తులు, కర్రలు, తుపాకి చేబూని వరంగల్ జిల్లాలోని పోతారం గ్రామ మున్సిఫ్ శ్రీ సిద్దయ్యసెట్టి ఇంటిపై దాడి చేశారు.

ఇది గమనించిన శ్రీ సిద్దయ్య ఆయన సోదరుడు శ్రీ యాదయ్య కేకలు విని గ్రామస్థులు మూగారు. అయితే నిందితులు గాలిలోకి కాల్పులు జరిపి పారిపోయారు.

తర్వాత ఆ స్థలంలో ఆరు ఖాళీ తూటాలను, రెండు కాలని తూటాలను స్వాధీనం చేసుకొన్నారు. వారిమెట్ట పోలీసులు ఈ సందర్భంగా ఒక కేసు నమోదుచేసి నిందితులకోసం గాలిస్తున్నట్లు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికి అందిన సమాచారం తెలుపుతున్నది.

టాంజానియా ప్రెసిడెంట్ శుక్రవారంనాడు న్యూఢిల్లీ విచ్చేసిన సందర్భంలో విమానాశ్రయం వద్ద రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి స్వాగత మిచ్చారు.

కాలేజీ అధ్యాపకులకు దేశమంతటా ఒకే వేతనాలస్కేళ్లకై విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్రంలోని కళాశాలల అధ్యాపకుల ప్రతినిధులు నిన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధ్యక్షుడైన డాక్టర్ కొఠారీని సందర్శించి, యూనివర్సిటీలలోను, కళాశాలలలోను పనిచేసే అధ్యాపకు లందరికీ దేశవ్యాప్తంగా ఒకే వేతనాల స్కేళ్లను అమలు జరపటానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల తమిళనాడు, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో అధ్యాపకుల వేతనాలను సవరించిన విషయం ప్రస్తావిస్తూ, ఈ విధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏక పక్ష నిర్ణయాలు అమలుజరపటం వలన వివిధ రాష్ట్రాలలో అధ్యాపకుల వేతనాలలో వ్యత్యాసాలు ఏర్పడగలవని వారువివరించారు.

యూనివర్సిటీలలోని అధ్యాపకులకు, అనుబంధ కళాశాలలోని అధ్యాపకులకు వేతనాల స్కేళ్లలో గల వ్యత్యాసాలను తొలగించాలని ఈ ప్రతినిధులు కోరారు.

ఇండియా, టాంజానియా పరస్పర సహకారం

ప్రెసిడెంట్ జూలియస్ నైరేరే అభిభాషణ

న్యూఢిల్లీ, జనవరి 24: ఇండియా, టాంజానియాకు అందిస్తున్న సహాయం, ఇరుదేశాల పరస్పర సన్నిహిత సహకార సౌహార్ద్ర సంబంధాలకు నిదర్శనమని టాంజానియా అధ్యక్షుడు శ్రీ జూలియస్ నైరెరె నిన్నరాత్రి ఇక్కడ అభిభాషించారు. రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి ఏర్పాటు చేసిన విందు సందర్భంగా మాట్లాడుతూ, ప్రెసిడెంట్ నైరెరె, ప్రగతి సాధనలో ఇండియా అనుభవాలు టాంజానియాకు మార్గదర్శకం కాగలవనే తన అభిప్రాయం, నిన్న తను భారత అధికారులతో జరిపిన చర్చల ఫలితంగా మరింత స్థిరపడిందని స్పష్టీకరించారు.

ఇండియా అన్ని రంగాలలోను టాంజానియాకు ఇతోధికంగా సహాయపడుతుందని హామీ ఇస్తూ, స్వాతంత్ర్యం సిద్ధించినప్పటినుంచి ఉభయదేశాలు నానాటికీ సన్నిహితమౌతున్నాయని రాష్ట్రపతి శ్రీ గిరి అన్నారు.

మా రజతోత్సవ సందర్భమున 1946-71 మా మిత్రులకూ మా శ్రేయోభిలాషులకూ మా అంబికా దర్బార్ బత్తీల వాడకపుదార్లకూ మా డిస్ట్రిబ్యూటర్లకూ మా వుత్పత్తుల అమ్మకపుదార్లకూ మా యీ రజతోత్సవ వేడుకలో పాలుపంచుకో గోరుచున్నాము. మా సంస్థ దినదినాభివృద్ధి నొందుటకుగాను మాకు మీరిచ్చిన అత్యంత ప్రోత్సాహమే యీ వుత్సవమునకు కారణము.

ఇట్లు
అంబికా కెమికల్ ప్రాడక్ట్సు
(రిజిష్టర్డు)
ప్రొ॥ ఆలపాటి రామచెంద్రరావు అండ్ కో
అనసూయ భవన్, పవరుపేట
ఏలూరు (ప. గో. జి.)

మధ్యంతర ఎన్నికలు

ఓటర్ల కర్తవ్యం

శ్రీ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

ఎట్టకేలకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. పార్లమెంటుకు సంబంధించి దేశంలో మధ్యంతర ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. గత సంవత్సరం కాంగ్రెసుపార్టీ విచ్ఛిత్తి జరిగిన అనంతరమే ఈ ఎన్నికలు జరిగి వుండవలసింది. కాని శ్రీమతి గాంధీ ఎక్కడి నుంచో ఒక ఇటుక, మరెక్కడ నుంచో ఒక రాయి, ఇంకెక్కడి నుంచో కొన్ని మన్ను తెచ్చి నిర్మించాలనుకున్న ఒంటి స్తంభపు పరిపాలనా సౌధము శూన్యభ్రంతరానే నిలిచిపోయింది. సర్వాంగ సుందరమైన సౌధ నిర్మాణానికి అవసరమైన సామగ్రికి సంబంధించి ముఖ్యంగా ఒక సునిశ్చితమైన ప్రణాళిక, సువ్యవస్థితమైన కార్యకుశలత, సుదూరదృష్టి అవసరమని గుర్తించినందునే ఆమె నేడు ఎన్నికలకు ఆయత్తమైంది. కాని ఇప్పటివరకు ఆమెను ఎన్నికలకు సవాల్ చేస్తూ వచ్చిన ప్రతిపక్షాలు ఆమె అందుకు సంసిద్ధురాలై లోక్‌సభను రద్దు చేయగానే, ఒక్కుమ్మడిగా ఆమె చర్యను ప్రతిఘటించడం సామాన్యులకు విరోధాభాసంగా కన్పించవచ్చు. కాని ప్రజాస్వామిక సంప్రదాయాలను సునిశితంగా పరిశీలించేవారికి ప్రతిపక్షాలు చేసిన వాదనలో సామంజస్యత బోధపడక మానదు.

ప్రధాని - శాసనసభ రద్దుహక్కు

శాసనసభను రద్దు చేయించే హక్కు ప్రధానికి వుంటుందనే విషయం నిర్వివాదాంశం. అయితే, ఎటువంటి ప్రధానికి అట్టిదే హక్కు? ప్రజాస్వామిక సంప్రదాయాల ప్రకారం శాసనసభలో నిస్సందేహమైన మెజారిటీ వున్న ప్రధాని తాను ఆ పదవికి ఎన్నికైన సందర్భంతో ఉదయించిన ఒక జాతీయ ప్రాముఖ్యం గల సమస్య తలయెత్తినప్పుడు, అటువంటి సమస్యను పరిష్కరించడానికి ప్రజలు గత ఎన్నికలలో తనకు యిచ్చిన అధికారాన్ని తన యోగించడం నైతికంగాను, సాంప్రదాయికంగాను సమర్థనీయం కాదని తాను భావించినప్పుడు శాసనసభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చు. అటువంటి సలహాను పాలించడం, పాలించకపోవడం రాష్ట్రపతి అభీష్టంమీద ఆధారపడి వుంటుంది. ప్రధాని నుంచి అట్టి సలహా రాగానే రాష్ట్రపతి లాంఛనంగా నైనాసరే ప్రతిపక్ష నాయకుని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఆయనకు వున్నదేమో తెలుసుకొనవలసి వుంటుంది. ఈ వ్యవహారమంతా జరిగేటప్పుడు దేశంలో సుస్థిర పాలన కొనసాగగలదేమో రాష్ట్రపతి దృష్టిలో పెట్టుకోవాలి. పార్లమెంటు రద్దుకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శ ఈ భాగానికి సంబంధించి జరిగింది. ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి ప్రతిపక్షాను సంప్రదించలేదనేది ఒకటి. ఇందిరాగాంధి ప్రభుత్వం మైనారిటీగా వున్నా ఆ ప్రభుత్వ సలహాను వెంటనే పాటించడం దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ప్రతిష్టంభన కాగలదనేది మరొకటి. ఈ పద్ధతినే కొనసాగించితే భవిష్యత్తులో ఏ మైనారిటీ పార్టీకి చెందిన ప్రధాని అయినా తన హరామోదాల ప్రకారం దేశాన్ని తరచు ఎన్నికలకు గురిచేయవచ్చు. ఈ విధంగా చూసినప్పుడు ప్రతిపక్షాలు పార్లమెంటును రద్దు చేసినందుకు విమర్శించలేదు. ఎన్నికలంటే భయపడి అంతకంటే కాదు. ఆ రద్దు చేసిన తీరును మాత్రమే వారు విమర్శించారు. ఈ రెంటికి భేదం తెలుసుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఓటర్ల మీద ఎంతైనా వుంది.

రెండు ప్రత్యామ్నాయ మార్గాలు

రాబోవు నాలుగైదు వారాలలో ఎన్నికల వేడి ప్రకోపించిపోతోంది. సైద్ధాంతిక విహాహాంతంలం స్థానం అప్రధానమై ఇందిరాగాంధి ప్రభుత్వం నిర్వహించిన తీరుపట్ల ద్విభ్యమని కేంద్రీకరించడం ప్రధానం కావచ్చు. ఈ ఎన్నికలలో ప్రధానంగా జాతీయస్థాయిలో రెండు శక్తిసంఘటనలు దేశం ముందుకు వచ్చాయి. ఒకటి ఇందిరాగాంధి నాయకత్వాన, రెండవది సిండికేట్ ప్రభుత్వ నాయకత్వాన. వ్యక్తిగత విద్వేషాలపట్ల గత సంవత్సరం కాంగ్రెసులో రగిలిన చిచ్చు ప్రజ్వరిల్లి సమాజంలో యిప్పటి వరకు నిగూఢంగా వున్న బలహీనతలను వెలుగులోకి తేవడం ఒక రకంగా మంచిదే అయిందని చెప్పవచ్చు. అయితే, ఈ బలహీనతలను అదిగమించగలిగినప్పుడే కొత్తగా లభించిన ఈ జ్ఞానానికి సార్థకత చేకూరగలదు. రాబోవు ఎన్నికలలో ఓటర్లు సమాధానం చెప్పవలసిన ప్రశ్నలనేకం వున్నాయి. ముఖ్యంగా ఈ క్రింది తరగతి రాజకీయవేత్తలకు సంబంధించి వారు విస్పష్టమైన తీర్పును యివ్వవలసిన అవసరం వుంది.

1) ఒక పార్టీ పేరుతో ఎన్నికై పదవికోసం మరొక పార్టీ మార్చే వ్యక్తులు.

2) ఎన్నికలలో చేసిన వాగ్దానాలను గురించి ఎన్నికైన అనంతరం పట్టించుకోక పదవికోసం ఏకాసం వహించే వ్యక్తులు.

3) ఏదో ఒక పార్టీలో వున్నానేగాని నేను అందరికి కావలసిన వాణ్ణి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసలు అవంటే నాకు తెలియదు—అనే అవకాశవాదులు.

నేడు దేశంలో ప్రజాస్వామ్యం ఇంతటి దుస్థితికి దిగజారడానికి 75 శాతం పైగా ఈ గతి రాజకీయవేత్తలు కారణం కాగా, మిగిలిన 25 శాతానికి ఓటర్లే కారణం— అని చెప్పడానికి సందేహమేమీ లేదు. ఎన్నికలలో పోటీచేయడానికి ప్రధానంగా డబ్బు అవసరం. నేడు దేశంలో ఉన్నన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేది పై మూడు తరగతులవారే. వీరికి సిద్ధాంత రాద్ధాంతాలతో పనిలేదు. అవకాశాలతోటే వారికి పని. వారి దృష్టిలో అవకాశాలే రాజకీయాలు. ఇక సిద్ధాంత రాద్ధాంతాలతో పనిపడుతున్నది, నిప్పు మధ్యతరగతికి చెందిన కొద్దిమంది మేధావులు మాత్రమే. వారికి ఎన్నికల రంగంలో దిగడానికి పార్టీల ప్రోత్సాహం గాని, ఓటర్ల ఆదరణ గాని లభించడం లేదు. డబ్బుకు, అవినీతికి ఓటర్లు వున్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం చలామణిలో వుంటుంది. ఈ దుస్థితిని తొలగించడానికి రాబోవు ఎన్నికలలోనైనా ప్రయత్నించవలసిన అవసరం ఓటర్ల మీద వుంది.

ఎన్నికలు — అమెరికన్ రచయిత కథనం

ఎన్నికలను గురించి ఒక అమెరికన్ రచయిత కథనం తరచు గుర్తుకు వస్తూ వుంటుంది. ఈ కథనాన్ని వాచా అందరూ చదవనే వారే కాని, కర్మణా అందరూ ఆచరించేవారే. ''ధనికుల నుండి రక్షణ కల్పిస్తామని చెప్పి పేదల నుండి ఓట్లు పొందడం, పేదల నుండి ప్రమాదం రాకుండా చేస్తామని హామీ ఇచ్చి ధనికుల నుండి ఎన్నికల నిధులు సంపాదించడమే ఎన్నికల తంతు''—అని ఆయన అన్నాడు. నేడు మన రాజకీయ పార్టీలన్నీ చేస్తున్నపని యిదే. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా. ఉదాహరణకు గత— సంవత్సరం ఇందిరాగాంధి కాంగ్రెసు బొంబాయిలో ''సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం''—అని రోదసి అంచులను తాకేదాకా నినాదాలిచ్చిన రెండు రోజులకే గోవాలో భారీ ఎరువుల కర్మాగారానికి బిర్లాలకు లైసెన్సు ఇవ్వడం, తరువాత కేరళ మధ్యంతర ఎన్నికలలో మతతత్వ పార్టీ అయిన ముస్లింలీగ్‌తో పొత్తు పెట్టుకోడం సోషలిజం, సెక్యులరిజం నినాదాలలో ఆ పార్టీకి గల చిత్తశుద్ధిని శంకించజేస్తున్నాయి. చిన్నకార్లకు లైసెన్సు కమిటీకి చైర్మన్‌గా వున్న ప్రధాని తన కుమారునికి ఆ లైసెన్సు యివ్వడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇక పోతే ''ప్రజాస్వామ్యం'' అనే నినాదం వుంది. రాజభరణాల రద్దు బిల్లును పార్లమెంటు త్రోసిపుచ్చిన వెంటనే రాష్ట్రపతి ఉత్తరువు ద్వారా వాటిని రద్దు చేయించడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనమో, అంతకన్నా బోధపడడం లేదు. సీటితో పాటు ఉత్తరప్రదేశ్‌లో చరణ్‌సింగ్ మంత్రివర్గాన్ని రద్దుచేసిన తీరు—మొదలైన సంఘటనలన్నీ మన దేశంలో పాలకనాయకుల నినాదాలకు, చేతలకు మధ్య వున్న అగాధాన్ని స్పష్టంగా బహిర్గతం చేస్తున్నాయి. ఓటర్లలో వ్యాపించిన ఉపేక్ష స్వభావమే వీటన్నిటికి మూలకారణంగా పేర్కొనవచ్చు. మన దేశంలో ప్రజాభిప్రాయం అనే పదానికి సార్థకత చేకూరకపోవడానికి కూడ దీన్నే కారణంగా భావించవచ్చు. ఇప్పటికైనా ప్రజలు తమ మొద్దు నిద్దర వుండి మేలుకొని దేశ భవిష్యత్తు పట్ల జాగరూకులు కావలసిన అవసరం వుంది.

ప్రజల యోగ్యతకు తగిన ప్రభుత్వం

ప్రతిదేశానికి ఒక నిశ్చిత సమయంలో వున్న ప్రభుత్వం ఆ దేశపు ప్రజల యోగ్యతా యోగ్యతలకు ప్రతిబింబమని లార్డ్ యాక్టన్ మహాశయుని అభిప్రాయం. ఈ మాటను వివరించవలసిన అవసరం ఎంతైనా వున్నది. ప్రస్తుతం మన దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, శాంతిభద్రతల లోపం, రాజకీయ సిండికేటీకరణ, పక్షపాతమైన నిరంకుశయజ్ఞం స్వైరవిహారం చేస్తున్నాయంటే దానికి ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనం లేదు. అటువంటి ప్రభుత్వాన్ని సహించగలుగుతున్న మనమే అందుకు బాధ్యులం. ఇట్టి ప్రభుత్వం వుండుటచే మనం యోగ్యత కలిగి వున్నామన్న మాట. ఇంతకంటే మంచి ప్రభుత్వం కావాలంటే మనం మన యోగ్యతను పెంచుకోవలసిన అవసరం వుందనేది లార్డ్ యాక్టన్ సిద్ధాంతం ప్రకారం స్పష్టమవుతున్నది. అటువంటిదానికి ఈ మధ్యంతర ఎన్నికలు మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దానిని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ప్రజలమీద ఎంతైనా వుంది.

దేశం మలుపుబాటలలో...

23 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం నేడు జాతీయంగాను, అంతర్జాతీయంగాను కూడ దేశ విభిన్న ప్రవంతి మెరుకనారి, చిక్కులు పడినట్లు కన్పిస్తున్నది. అంతర్జాతీయంగా మన దేశం ప్రయోజనమో, హానికరమో నిర్ణయించలేని స్థితిలో మన విదేశాంగ విధానం వున్నది. అంతరంగికంగా శాంతి భద్రతలు లోపించినవి. ఉత్పత్తి శక్తులు స్తంభించి పోయాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య పౌరుని జీవితం దుర్భరమై పోయింది. దేశంలో అరాచక శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయన్నా అతిశయోక్తి కాదేమో!

ఇటువంటి అరాచక పరిస్థితి ఎల్లప్పుడూ నియంతృత్వ శక్తుల విజృంభణకు పాదు చేసి ప్రోదిచేయునదిగా వుంటుంది. జర్మనీలో హిట్లర్ ఫాసిస్టు నియంతృత్వం ఇటువంటి పరిస్థితులలోనే పునాదులు వేసుకుంది. చాంగ్ కై షేక్ యిట్టి వాతావరణంలోనే కమ్యూనిస్టులకు దేశాన్ని అప్పగించి ఫార్మోజాలో తలదాచుకోవడం జరిగింది. మన దేశానికి కూడా అట్టి దుస్థితి పట్టకముందే దేశంలోని మేధావులు పరిస్థితులను గమనించి తమ తమ పరిధులలో ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యం వైపు మళ్ళించవలసిన అవసరం వుంది. దేశం నియంతృత్వం వైపు మొగ్గుతుందా, ప్రజాస్వామ్యాన్ని వరించుతుందా?—అనే విషయాన్ని ఈ ఎన్నికలు ఋజువు చేస్తాయి. ప్రపంచ ప్రజాస్వామిక దేశాలు ఎంతో ఉత్కంఠతో ఈ ఎన్నికల ఫలితాలకొరకు ఎదురు చూస్తున్నాయి. తుప్పు నినాదాలకు తల ఒగ్గి యిట్టి మహత్తర అవకాశాన్ని ప్రజలు జారవిడుచుకోగూడదు. వారు అటువంటి నైతిక ధైర్య స్థైర్యాలను ఈ ఎన్నికలలో ప్రదర్శించగలరని ఆశిద్దాం.

సామాన్యుని స్వగతం

శ్రీ కప్పగంతుల మురళీకృష్ణ

కాలచక్రం గిరగిరా తిరిగి పోతున్నది. మనదేశంలో పార్టీలు, రాజకీయాలు, హాట వాతుకులు, నాకి పార్టీ రాజకీయ ఫిరాయింపులు కూడా. అలానే విధి విరామం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. దేశం ఈ వేగాన్ని తట్టుకోలేకపోవడం వల్ల ఐదవ సాధారణ ఎన్నికలు పదమూడంగా ఒకసారి సంవత్సరం ముందే వచ్చాయి. ఈ మధ్యంతర ఎన్నికలు ఇలా ఎందుకు ఎవరికోసం వచ్చాయని సామాన్యుని బుద్ధి ఆలోచనలో పడినది.

అనరతం పార్టీలు, రంగు రంగుల రాజకీయాలు, ఈ జాతరలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, మంచేదో, చెడ్డేదో కనిపెట్టలేకపోతున్నాడు సామాన్యుడు. అంతగా రాజకీయాలు కలుషితమైన నేటి రాజకీయాలు సామాన్యుని కలవరపెడుతున్నవి, కలవర పెడుతున్నవి.

''ప్రజా స్వామ్యాన్ని రక్షించండి'' అని రాజకీయాలలో తలనెరసిన వృద్ధనాయకులు ఎలుగెత్తి చాటుతున్నారు. అయితే, అవి నూతిలోని గొంతుకలులాగే సామాన్యునికి వినబడి, వినబడనట్లున్నవి. 'అరాచక మతపక్ష పార్టీల నుండి దేశాన్ని రక్షించండి' అని మరికొన్ని గొంతులు అరుస్తున్నవి. 'అభివృద్ధి నిరోధకుల మితవాద పక్షాల కూటమిని సమర్థించవద్దని' అంటున్నాయి, ప్రసిద్ధమైన అభివృద్ధికాముకులనుకునే వారు గావుకేక పెడ్తున్నారు. ఇందులో ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు. అసలు ఈ మాటలు చెప్పేవారంతా తాము చెప్పేవాటి కొరకు జీవం తాల్చనా నిలబడతారా అని ఓ తీరని అనుమానం సామాన్యుని పీడిస్తున్నది.

కతో, అంజలో కామకుని తన మానావ తాను ప్రతికే సామాన్యునికి యీ రాజకీయాలు ఏవిధంగానూ వుపయోగపడకపోగా, స్థిమితంగా, స్థిరంగా వున్న సామాన్యుని చిత్తవృత్తిని కలపితం చేయడానికి మాత్రమే యీ నడమంత్రపు ఎన్నిక రాజకీయాలు అనే భావం పర్వే పర్వే సామాన్యునిలో పాదుకొన్నది.

ప్రస్తుత మనదేశ రాజకీయాల మూలంగా దేశానికి జరిగిన మేలుకంటే జరుగుచున్న, జరుగబోవు కీడే ఎక్కువగా కన్పడుతున్నది. పనీ పాటలూ లేని కొంతమంది కలయిక పార్టీ పరక్రమంగా, సత్యంగా యెట్టి ఒడిదుడుకులు, అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న కాలాన్ని, పద్ధతులను, మార్చి మార్చి ఏదేదో చేయాలనే ఉద్దేశం, అందుకు తమ బలాలను పెంచుకోవాలనే తపన, ఆరాటం తప్ప సామాన్యునికి వీరు చేసే మేలేమున్నది ? అసలు వీరి వలన జరుగబోవునదేమున్నది ? అమూల్యమైన కాలాన్ని వీరు తమ తమ పదవీ వ్యామోహాలకు, రాజకీయ పటిష్టతకు, వినియోగించుకుంటున్నారే తప్ప, వీరివలన సామాన్యునికి కలుగబోవు ప్రయోజన మేమున్నది ?

జరిగిన మన రాజకీయచరిత్రే యిందుకు ప్రబల నిదర్శనము. విశాలాంధ్ర ఏర్పాటుకు అడుగడుగునా అవరోధం కలిగించి, పార్టీలు ఫిరాయించిన వ్యక్తికి రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గాలలో సమున్నత స్థానం లభించడమూ, అవి రెండూ పూడిపోగా, ఆయనగారే రాష్ట్ర విభజనకు ఒకానొక ఉద్యమనిర్మాతగా అవతరించడమూ యివీ మన రాజకీయాలు. అంతే కాదు, ఆంధ్రుల రాజధాని నగరంలోనే ఆంధ్రేతరులచేత ఆంధ్రులు తన్నులు తినే స్థితి, అసలు ఆంధ్రులకు నగరంలో నిలువ నీడలేని, స్థానం లేని పరిస్థితికి ఆంధ్ర రాజకీయాలు దిగజారినవి. అయితే, యీ తన్నులు, ఆక్రోశాలు తిన్నది, పొందినది కేవలం ఏమీ ఎరుగని సామాన్యుడే నన్న విషయం రాజకీయ నాయకులు మరచిపోయినా, సామాన్యుడు మాత్రం మరచిపోలేదనీ, మరచి పోలేదనీ, బహుశా వీరు మరచి వుంటారు. ఇది రాష్ట్ర విషయం. ఇతర రాష్ట్రాల పరిస్థితులలో కూడా యించుమించు యింతే ! సంఘటనలు, వ్యక్తులు తేడాలు తప్ప స్వార్థం అంతా ఒక్కటే !

ఈ దేశ రాజకీయాలు. భారీ పన్నులు విధించి ప్రజా ప్రగతికి ఆర్థికాభివృద్ధికి దేశప్రజల స్వయంసంవృద్ధికి దోహదం చేయవలసిన నాయకులు యీ కాస్త పదవి పోతే మళ్ళీ విదేశాలు చూడవలసి వస్తుందని కోటా పన్నుతులుగా మాటిమాటికి విదేశయానం చేస్తున్నారు. ఇంతమంది రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఇన్నిమారులు విదేశాలకు వెళ్ళి చేసుకువచ్చిన ఘనకార్య మేమో బోధపడదు. వీరి యాత్రలవలన ప్రజలకు కలుగు మేలేమిటో అంతకన్నా తెలియదు. నవదంపతుల హనీమూన్ లాగా మంత్రులైనవారి హాబీ ఏమిటి తెలుసా ? మూర్ఖుల వివేకయానం అని సామాన్యుడనుకుంటే తప్పేమీ లేదు.

అయితే, వీరి ఉపన్యాసాలు మాత్రం అరటి పండు ఒలిచి నోటి కందించినట్లే ఉంటవి. ముఖ్యంగా వామపక్షాల మాటలు నేతి బీర కాయలోని నేయి ఎంతో వీరి ఉపన్యాసాల సారాంశము అంతే ! ఉన్న చిక్కులు విడదీయడానికి బదులు లేని చిక్కులు కల్పించడమే వీరి ప్రజ్ఞగా కనపడుతున్నది.

వీరి పాలనలో వస్తూత్పత్తి, జాతి ఐక్యత నిరుద్యోగ సమస్యా పరిష్కారం, అంతర్గంటి తనాన్ని నిర్మూలించడం కాదు. తాను తాను వీరి హయాములో ఉన్నన్ని స్థిరపడి భయంకరంగా పోరుజావి మొత్తం సమాజాన్నే కబళించేటంత భయంకరంగా తయారైనవి. అశాంతి, అలజడులు, అరాచక దోరణులు అరికట్టే నాథుడే కన్పడటం లేదు. సామాన్యులను ఎందుకొసూ ఏ జోక్యం లేనివారిని వారు కబళిస్తుంటే అయ్యో పాపం అని అనడం తప్ప చేసేదేమీ కూడా కన్పడటం లేదు.

మొత్తం భారతదేశ రాజకీయాలు చూస్తే, మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని కొన్ని సంఘటనలు మరీ లజ్జాకరంగానూ వుంటున్నవి. అమిత అభ్యుదయవాది, సోషలిస్టు స్టాటన్ సొసైటీ స్థాపించాలని కలలుగనే ఇందిరమ్మ గారి సోషలిజానికి పీడిత ప్రజలయందు ఆమె కున్న జాలికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. కొన్ని రాష్ట్రములలోని మంత్రివర్గాలను ఆమె పడగొట్టిన తీరు, అఖిలభారత సాయంతో ఆమె కలుపుకునే పార్టీల తీరు నైజాం వీటిలో చాలు ఆమె మాటలకు, చేతలకు దూరం ఎంతో. సామాన్యుడికి అవలీలగా అవగత మౌతుంది.

ఈ మధ్య ఆమె తీరు మరీ కళ్ళు మూసుకొని పాలు త్రాగుతున్న పిల్లి తంతుగా ఉన్నది. రాజకీయాలలో ముక్కుపచ్చలారని తనాని కాస ఒక ఉదాహరణ అని సామాన్యు డూహించడంలో తప్పు లేదు. రాజకీయ పార్టీలను ఆ నాయకులనే గాక, ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగులను కూడా ఆమె పెంపుడు పావురాళ్ళుగా ముందేతీ చిలుకలుగా ఉపయోగించుకున్నతీరు, అందుకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు ఏ ప్రజాసేవ ఆశించియో ఏ సామాన్యుని శ్రేయస్సుకొరకో తెలియదు. వ్యక్తి ఆరాధనా, నియంతృత్వం ఆమెను జీర్ణం చేసుకున్నవి. గవర్నర్లు ఆమె చేతి రబ్బరు ముద్రలు. రాష్ట్రపతి కూడా అందు కతీతుడు కాడని యిటీవల ఒక్కొక్క సంఘటన అసందిగ్ధంగా ఋజువు చేయుచున్నది. దేశంలో ఎవ్వరినైనా, ఎలాగైనా శాసించగల రాష్ట్రపతి పదవిలోనివారే అలా వుంటే, ఏ అధికారమూ, ఏ హంగూ లేని సామాన్యుని గతి చెప్పే దేమున్నది ? ఇన్ని మంత్రివర్గాలు, మంత్రులు మారుతున్నారో తమను గురించి కాక, దేశాన్ని గురించి ఆలోచించేవా రెవరైనా వీరిలో వున్నారా ? ప్రజాస్వామ్య మంటే కుల బలం మీదా, ధనబలంమీదా జరిగే ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన అభ్యర్థులతో ఏర్పడే పరిపాలన కాదు. వయోజన వోటింగు అపమార్గం పట్టిం దనగానే తెలివి వున్న నాయకులు ఆ వోటింగును రద్దు చేయాలి. మరో రకంగా వోటింగును గురించి ఆలోచించాలి. అంతేగాని, ప్రజాస్వామ్యం పూర్తిగా అనర్హుల చేతిలోకి పోయాక విలపించి ప్రయోజనం లేదు. అందుకే తీవ్రవాదులు స్మారకంలో మాట్లాడే మాటలకంటే అపస్మారకంలోనే వారు కొన్ని మంచి మాటలు మాట్లాడుతుంటారు. ఈ దేశంలో ఈ ఎన్నిక లేమిటి ? వీటిని బహిష్కరించండి అని. ఇందులో ఎంతైనా సత్యముంది.

సామాన్యుని కిది పరీక్షా నికషం. ఎవరికి వారు నిరాశావాదంలో పడి, ఉదాసీనత వహించడం వల్లనే సరియైన అభ్యర్థులు ఎన్నికలలో రావడం లేదు. ఇది దేశానికే కాదు, దేశ ప్రజలకు కూడా తీవ్ర సమస్య. ఈనాటి రాజకీయాలు అందులో తిరిగేవారికే కాదు, అందరిదీను. రేపు వారే మనమీద పెత్తనం చేయబోతున్నారనేది సామాన్యుడు మరచిపోకూడదు. మంచేదో, చెడేదో తీరుబాటుగా ఆలోచించుకోకపోతే యీ దేశాన్ని ఈ నాయకులు ఎక్కడ ముంచుతారో తెలుసుకోవడం కూడా కష్టమౌతుంది. ప్రతిసారీ యీ ఎన్నికలు కొన్ని వస్తు కష్టాలను తీసుకువస్తున్నవి. ఈసారి యీ సంక్రాంతిపు ఎన్నికలు మరెన్ని కష్టనష్టాలకు స్వాగతం పలుకుతాయని వస్తున్నవో

వయోజన విద్యకు ''బహిరంగయూనివర్సిటీ''

హైదరాబాద్‌లో డాక్టర్ కొఠారిసూచన

హైదరాబాద్, జనవరి 24 : అన్నివర్గాల వారు విద్యావంతులు కావడానికి బ్రిటన్‌లో వలె, ''బహిరంగ విశ్వవిద్యాలయాన్ని'' ఏర్పాటు చేయాలని విశ్వ విద్యాలయాల నిరాళాల సంఘం అధ్యక్షుడు శ్రీ డి. ఎస్. కొఠారి నేడు సూచించారు. ఇక్కడి ఆంధ్ర మహిళా సభ కళాశాల హాస్టలుకు ఆయన శంకుస్థాపన జరిపారు.

బ్రిటన్‌లో ఈ ''బహిరంగవిశ్వవిద్యాలయం'' ఈనెలలోనే ప్రారంభమయిందని ఆయన వెల్లడించారు. ఈ విద్యాలయంలో ఎటువంటి విద్యలేనివారు 25 ఏళ్ళకు పైబడినవారిని చేర్చుకోవడం జరుగుతుంది. బ్రిటన్‌లో ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 25 వేల మంది చేరారు. ఈ విశ్వ విద్యాలయంలో చేరేవారు కేవలం విద్యపట్ల అభిరుచి కలిగిన వారై వుంటారు.

సభకు డాక్టర్ పి. డి. దేశ్‌ముఖ్ అధ్యక్షత వహించారు.

డాక్టర్ దేశ్‌ముఖ్ ప్రసంగిస్తూ, దేశంలో విద్యకు డాక్టర్ కొఠారి చేసిన సేవలను గురించి ప్రస్తావించారు.

శ్రీమతి దుర్గాబాయిదేశ్‌ముఖ్ ప్రసంగం

ఆంధ్ర మహిళాసభ అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సభికులకు స్వాగతమిస్తూ, కొఠారికమిషన్ నివేదిక ప్రప్రథమంగా వాస్తవాలను వెల్లడించిందని అన్నారు. కమిషన్ తన నివేదికలో స్త్రీ—పైమరి విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని ఆమె ప్రస్తావించి, ప్రభుత్వం దీనిని గుర్తించాలని అన్నారు.

సభకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు హాజరైనారు.

తిరువేంద్రంనుంచి కృష్ణమీనన్ పోటీ

కొచ్చిన్, జనవరి 24: మాజీ రక్షణ మంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ తాను తొలుత నిశ్చయించుకున్నట్లుగా త్రివేంద్రం నుండే లోక్‌సభకు పోటీచేయున్నట్లు నేడు ప్రకటించారు. తెల్లిచేరి నుండి పోటీచేస్తే తామసమర్థించగలమని కొత్త కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఫ్రంట్ చేసిన ప్రతిపాదనను శ్రీ మీనన్ తిరస్కరించారు.

మొదటగా తాను కమ్యూనిస్టుపార్టీ నాయకులను కలుసుకున్నప్పుడు త్రివేంద్రంలో తమ ఫ్రంట్ అభ్యర్థి చేయబోడని వారుచెప్పారని, అటర్వాత తెల్లిచేరిలో మార్క్సిస్టు అభ్యర్థి పోటీచేయగలడని మార్క్సిస్టుపార్టీ నాయకుడు శ్రీ నంబూద్రిపాద్ తనతోచెప్పారనీ, అందువలనతిరువేంద్రంనుండి పోటీచేయాలనిమొదట నిశ్చయించానని శ్రీ మీనన్ నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు. ఈ నిర్ణయం మార్చుకొనటానికి ఇప్పుడు నూతన పరిస్థితులేవీలేవని ఆయన అన్నారు.

ప్రగతిశీలక శక్తులకు వ్యతిరేకంగా పోటీ చేయరాదన్నదే తనసిద్ధాంతం అని శ్రీ మీనన్ స్పష్టంచేశారు. తిరువేంద్రంలో తనతో పోటీచేస్తున్న పి. ఎస్. పి. కంటె మార్క్సిస్టు పార్టీ ప్రగతిశీలక మైనదని ఆయన అన్నారు.

తన పోటీసమస్యపై మార్క్సిస్టుపార్టీ తనకు ఏ షరతులను సూచించలేదని శ్రీ మీనన్ స్పష్ట చేశారు. తానుమార్క్సిస్టులకు లొంగి పోయినట్లు కొత్త కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ''తెలిచేరిలో పోటీచేయటానికి నేను అర్హుడనైతే తిరువేంద్రంలో కూడా అర్హుడనే. తిరువేంద్రంలో మార్క్సిస్టుల కీలుబొమ్మనయితే తెలిచేరిలో కూడా అంతే కదా'' అని శ్రీ మీనన్ అన్నారు.

కొత్త కాంగ్రెసు నాయకుని విమర్శ

శ్రీ కృష్ణమీనన్ మార్క్సిస్టు పార్టీకి పూర్తిగా వంతపాడుతున్నారని, ముందే నిర్ణయించుకున్న పథకం ప్రకారం కేరళలో ప్రగతిశీలక పార్టీల ఫ్రంట్‌ను విచ్ఛిన్నంచేయుటానికి కృషి చేస్తున్నారని కేరళ కొత్త కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఎ. కె. ఆంటోనీ నేడు విమర్శించారు. తిరువేంద్రంలో శ్రీ మీనన్‌ను తాము తీవ్రంగా ప్రతిఘటించగలమని ఆయన హెచ్చరించారు.

మార్క్సిస్టు పార్టీ మద్దతును స్వీకరించటంతో శ్రీ మీనన్ ''ముసుగు'' తొలగినట్లు య్యిందని, తాను ఇందిరాగాంధికి వ్యతిరేకంగా వ్యవహరించగలనని మార్క్సిస్టులకు ఆయన హామీ ఇచ్చారని శ్రీ ఆంటోనీ ఆరోపించారు.

పాక్ ప్రధాని పదవికి ముజిబుర్ రెహ్మాన్ ప్రముఖత?

న్యూఢిల్లీ, జనవరి 24 : పాకిస్తాన్ ప్రధాన మంత్రి పదవికి షేక్ ముజిబుర్ రెహ్మాన్ పేరును పాక్ ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ ప్రకటించినట్లు తెలియ వచ్చింది.

శ్రీ భుట్టోతో సంభాషణలు జరిపిన అనంతరం ప్రెసిడెంట్ యాహ్యాఖాన్, షేక్ రహ్మాన్ మెజారిటీ పార్టీ నాయకుడని, ప్రజాస్వామ్యంతో ఆయనే ప్రధాని కాగలరని వివరించారు.

ప్రధాని కావడానికి షేక్ ఇష్టపడనట్లయితే ''నేను ఆయనను వత్తిడి చేయలేను'' అని ప్రెసిడెంట్ అన్నారు.

దక్షిణాఫ్రికా విద్యార్థి నాయకుని దేశబహిష్కరణ

జోహాన్స్‌బర్గ్, జనవరి 24: దక్షిణాఫ్రికా విద్యార్థి నాయకులలో ప్రముఖుడైన నీల్ హైన్సెకే (అమెరికన్) ను, జనవరి నెలాఖరు లోగా దేశం విడిచిపోవలసిందిగా నేడు ఆదేశాలు జారీచేశారు.

శ్రీ హైన్‌సెకే వయస్సు 20 సంవత్సరాలు. ఈ విద్యార్థినాయకుడు నేడు ప్రస్తుతం వైట్ వాటర్స్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు. హైన్సెకే కిందటి మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు.

క్రిందటి అక్టోబర్‌లో తానువిద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్లనే ఇప్పుడు తనను బహిష్కరించి ఉండవచ్చునని తాను భావిస్తున్నానని హైన్సెకే చెప్పారు.

లేఖలు

శ్రీ కృష్ణశాస్త్రికి అభినందనలు

ఆర్యా, ప్రముఖాంధ్రకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తమకు ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ప్రదానంచేసే 'కళాప్రపూర్ణ' గౌరవ బిరుదాన్ని స్వీకరించడానికి నిరాకరించినట్లు 'ఆంధ్రప్రభ'లో వార్త చదివి మేము ఎంతో ఆనందించాము.

ఏ ఉన్నత గౌరవ బిరుదునైనా విశ్వ కళాపరిషత్తు వంటి ఉన్నత సంస్థ ఏ వ్యక్తి కయినా ప్రదానం చేసేటప్పుడు, ఏ రంగంలో నైనా అత్యధిక ప్రాధాన్యం, పేరుప్రఖ్యాతి గల విశిష్ట వ్యక్తికి ఆ పురస్కారం లభించేటట్లు చూడటం ఉత్తమ సంప్రదాయం.

కాని, యిటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్రుల దురదృష్టవశాత్తు అట్టి ఉత్తమ సంప్రదాయాలను విస్మరిస్తోంది.

ఒక విశిష్ట వ్యక్తికి ప్రజలలో వున్న గౌరవాన్ని బట్టి ఉత్తమ పురస్కారం కలిగించిన సంస్థకు గౌరవం ఇనుమడించాలి. బిరుదులకంటె ఆ వ్యక్తి అధికతముడుగా భాసించాలి. అంతేగాని, కొత్తగా లభించిన బిరుదతో ఇతఃపూర్వంలేని గౌరవాన్ని ఆ వ్యక్తి సంపాదించుకొనేదిగా వుండకూడదు.

ఈ సందర్భంగా సముచిత నిర్ణయాన్ని ప్రకటించిన మహాకవి శ్రీ కృష్ణశాస్త్రిని అభినందిస్తున్నాం.

ఈ చర్య ఆంధ్ర విశ్వకళాపరిషత్తు చరిత్రలోనే అపూర్వం. మాకు తెలిసినంతలో భారతదేశంలోనే ఏ వ్యక్తి యిట్టి నిర్ణయం తీసికొన్నట్టు లేదు.

అవంత్స సోమసుందర్,
కళాకేళి,
కాకినాడ.

గరివిడి-గర్భాంరోడ్డును వెంటనేమరమ్మతుచేయాలి

ఆర్యా,

గరివిడి—గర్భాం 9 మైళ్ళ గ్రావెల్ రోడ్డును తారురోడ్డుగా వేసి, సదరు రోడ్డు మధ్యలో ఉన్న రెండు గెడ్డల వద్ద రెండు ''అనకట్టలు'' కట్టి, బస్సు, లారీ, బండ్లు వగైరాలు తిరుగుట కనుగుణ్యముగా చేసెదరని యీ ప్రాంత ప్రజలు గత 25 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. కాని, నేటికి కూడా ప్రభుత్వమువారు ఈ రోడ్డు విషయమై ఎట్టి శ్రద్ధ తీసుకోలేదు. గతంలో ఒకటి రెండు పర్యాయములు మాత్రము శ్రీకాకుళం జిల్లా పరిషత్‌వారు ఈ రోడ్డుపై గ్రావెలు వేయించిరి కాని, బండ్ల నిరంతరమైన రాకపోకల వల్లను, ఆ గ్రావెలు రోడ్డువలన ఎట్టి ప్రయోజనము కల్గినది లేదు. ప్రస్తుతము ఆ గ్రావెలు రోడ్డంతా పూర్తిగా పాడైపోయినది. ఈ రూటులో 5 బస్సులు కూడా వేసిరి. బస్సులు తిరుగుటకు ఈ రోడ్డు అనుకూలంగా లేకపోవుటచే వీటిలో 3 బస్సులు ఆగిపోయినవి. రెండు లారీలు తిరుగుటచే రెండు బస్సులు మాత్రమే తిరుగుచున్నవి. కొత్తగా వర్షముపడినచో గెడ్డ లడ్డువడుటవల్ల బస్సులు, లారీలు, బండ్లు మొదలగు వాహనము లాగిపోవుచున్నవి. రోడ్డు తరుచు అడుగడుగున గోతులతో నిండియున్నది.

గర్భాంలో వున్న 15 మాంగనీసు గనుల నుండి సుమారు నెలకు 10,000 టన్నుల మాంగనీసు ఓరు ఈ రోడ్డు గుండ గరివిడిలో వున్న రెండు మాంగనీసు ఫ్యాక్టరీలకు, ఇతర మొదలగు విదేశములకు ఎగుమతి అగుచున్నది. గర్భాంలో వున్న మాంగనీసు గనుల నుండి తీసిన మాంగనీసుకు సుమారు నెలకు రాయల్టీ రూపమున రూ. 20,000 ప్రభుత్వమునకు ఆదాయము వచ్చుచున్నది. కాని, అతి ముఖ్యమైన ఈ రోడ్డును పక్కా రోడ్డు వేయించలేదు. ప్రస్తుతము ఈ రోడ్డు వంకర వంకరగా తిరిగి యుండుటచే 9 మైళ్ల పొడవున్నది. కాని, ఈ 9 మైళ్ల రోడ్డును 7 మైళ్లకు తగ్గించుటకు వీలుగా నున్నది. కావున ఈ రోడ్డు గూర్చి తక్షణమే తగు చర్యలు తీసుకొని 1971—72 బడ్జెట్‌లో చేర్చి పక్కా రోడ్డుగా వేయించి, ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యము చేకూర్చెదరని విశ్వసిస్తున్నాము.

టి. అప్పలనాయుడు,
గర్భాం.

ముఖ్యమంత్రికి వికలాంగుల విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్ర ప్రదేశ్ వికలాంగుల సంఘం సభ్యులు దాదాపు 200 మంది శ్రీ టాకూర్ హరిప్రసాద్ నాయకత్వాన ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిని సందర్శించి, వికలాంగులకు ఉద్యోగ సౌకర్యాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తరువును సక్రమంగా అమలు జరపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగాలలో మూడు శాతం పదవులను వికలాంగులకు కేటాయించాలన్న ఉత్తరువు సక్రమంగా అమలు జరగటంలేదని వీరు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అంధులకు పాఠశాల సంఖ్యను హెచ్చించాలని, వారికి స్టయిపెండ్ కూడా రు. 20 నుండి రు. 45 కి హెచ్చించాలని ఈవినతిపత్రంలో వీరు అర్థించారు.

వికలాంగులకు ఆర్. టి. సి. బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వీరు కోరారు.

ముఖ్యమంత్రి తకోర్కెలను పరిశీలించగలనని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు, శ్రీ శ్యామసుందర్ వీణాయుగళ కచేరి

గుడివాడ,జనవరి24: స్థానిక శ్రీరామవిలాస సభవారి ఆధ్వర్యమున జరుగుతున్న శ్రీ త్యాగరాజ వర్ధంతి ఉత్సవాల ఆరవ రోజు కార్యక్రమముగా శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు, వారి పుత్రుడు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణా యుగళ కచేరి జరిగింది. ఈ ఉత్సవాలలో జరిగిన ఏడు రోజుల కార్యక్రమాలు కూడా ఒకదానిని మించి ఒకటి మొత్తానికి అన్ని ప్రథమ శ్రేణి కార్యక్రమములు జరగటం విశేషంగా అపూర్వమైన సంగతి. శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు తమ ముప్ఫది ఏండ్ల పండిత అనుభవంతో సునాదం, సుస్వరంతో కూడిన వాయిద్యం వాయించగా, యువకుడు శ్యామసుందర్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకునేట్లు అతితేరిన కళాకారునివలె వాయిద్యం ప్రదర్శించారు. మొదటి కీర్తన హంసధ్వని ''వాతాపి గణపతిం భజేహం'' తోనే జనరంజకం అందుకుంది. శ్రీ రాగం కొత్తగా ఆలాపించి ''ఎందరో మహానుభావులు'' అనే త్యాగరాజ పంచరత్న కీర్తన, జగన్మోహిని రాగంలో ''శోభిల్లు సప్తస్వర'', మార్గహిందోళరాగంలో ''మరుగేలరా'', కన్నడ గౌళలో ''ఓరజూపు'' అనే త్యాగరాజ కీర్తనలతో శ్రోతల హృదయాలను రంజింప జేశారు. వాద్య సహకారం, అందులో ముఖ్యంగా వీణకు బాగా అనువైన కీర్తన ''నిను వినా నా మదెందు'' చిత్ర విచిత్రమైన సంగతులతో వాయించారు. మోహనరాగం ఆలాపన సుదీర్ఘంగాచేసి, ''నను పాలింప'' అనే త్యాగరాజ కృతి, నెరవు స్వర కల్పన చక్కగా వాయించారు. వీణకు తానం ప్రధానమైన అంశం. దీనిని ప్రత్యేక నైపుణ్యంతో రాగమాలిక (కల్యాణి, కాపి, కానడ, బిలహరి, వరాళి, రాగాలు) లో వాయించి, శ్రోతల హర్షధ్వానాలందుకున్నారు. చివరిగా లాలిపాట ''శివదీక్షా పరురాలనురా'' జావళి, మీరా భజన్, తిల్లానాలను సుమధురంగావాయించి మొత్తం సుమారు నాలుగున్నర గంటల సేపు వైణికులిద్దరూ శ్రోతలను సంగీత వాహినిలో రసస్నాతులను చేశారు. మృదంగంతో అనుసరించిన శ్రీ మహాదేవు రాధాకృష్ణ రాజు వీణకు ఎంతో అనువైన నాదంతో వాయించారు.

సభ కార్యదర్శులలోని తరపున కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం కార్యదర్శి శ్రీ అంజనేయులు, కళాకారుల మన వైదుష్యాన్ని కొనియాడారు. ఈ వారం రోజుల కార్యక్రమాల నేర్పాటు చేయుటకు సహాయము చేసిన దాతలను, శ్రోతలను, కళాకారులను అయిన అభినందించి, సభవారి తరపున ధన్యవాదాలందజేశారు.

—దాసరి

అంతర్జాతీయ బాలల వేసవి శిబిరం సమాప్తం

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శిశుసంక్షేమ మండలి నిర్వహించిన అంతర్జాతీయ బాలల వేసవి శిబిరం మొన్న రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విశాలమైన ''ఆనంద నిలయంలో'' ఇక్కడ వుండగా ఒక అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శన జరిగింది.

భాగ్యనగరంలో జరిగిన క్యాంపులో అమెరికా, జపాన్, స్వీడన్, నార్వే, ఇటలీ, నైజీరియా దేశాలకు చెందిన బాలలు పాల్గొన్నారు.

భారతీయ జానపద గీతాలు, బంగాళీ నృత్యం వీరిని ఎక్కువగా ఆకర్షించాయి.

ముఖ్యమంత్రి బాలల మధ్యకు వెళ్లి వారి క్షేమ సమాచారాలను గురించి తెలుసుకొంటున్నప్పుడు, వారు ముఖ్యమంత్రికి పూల మాలలు వేశారు.

అంతర్జాతీయ బృందం నాయకులుగా రాష్ట్ర రెవిన్యూమంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి మూడు అంగుళాలను బహూకరించారు. జపాన్ బృందం నాయకుడు ముఖ్యమంత్రికి ఒక బొమ్మను కానుకగా ఇచ్చి బహూకరించారు.

వేసవి శిబిరానికి సంబంధించిన నివేదికను రాష్ట్ర శిశు సంక్షేమ మండలిగౌరవ కార్యదర్శి శ్రీ ఠాకూర్ వి. హరిప్రసాద్ సమర్పించారు.

అఖిలభారత స్థాయిలో సంగీత, నృత్య పోటీలు

హైదరాబాద్, జనవరి 24: సంగీతం, నృత్యాలలో అఖిల భారత పోటీలకు చేస్తున్న ఏర్పాట్లను గురించి శ్రీ [illegible] తెలియజేశారు.

ఈ పోటీలు ఈ నెల 29 న ప్రారంభం కానున్నాయి. న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు వీటిని ప్రారంభిస్తారు. ఇవి మాత్రం ప్రధానం పర్వం 7 వ తేదీన జరుగుతుంది.

ఏలూరునుంచి శ్రీ కీర్ల బ్రహ్మయ్య పోటీ

ఏలూరు, జనవరి 24: పశ్చిమ గోదావరి జిల్లా పాత కాంగ్రెస్ శ్రీ ఎస్. శ్రీరాము ప్రదేశ్ అధ్యక్షతన సమావేశమై శ్రీ కీర్ల బ్రహ్మయ్యను పాతపార్టీ అభ్యర్థిగా లోకసభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ఏలూరు నియోజక వర్గానికి సిఫారసు చేసింది. శ్రీమతి అమ్మన్నరాజా పరిసావువలనుంచి పోటీచేయ వచ్చునని తెలుస్తున్నది.

డెల్టాప్రాంతాల చట్టంపై గుడివాడతాలూకా రైతుల రిట్‌పిటిషన్

హైదరాబాద్, జనవరి 24 : ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల చట్టం (1968) ను సవాలుచేస్తూ గుడివాడ తాలూకాకు చెందిన 432 మంది రైతులు దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టులో న్యాయమూర్తులు శ్రీ కొండయ్య, శ్రీ శ్రీరాములు విచారణకు ఆమోదించారు. ఈ చట్టం కింద ప్రభుత్వం ప్రతిపాదించిన పథకంవలన తమ భూములకు ప్రయోజనం లభించదు కనుక తమనుండి ప్రయివేజ సెస్ వసూలు చేయటం అక్రమమని పిటిషన్ దారులు వాదించారు.

శ్రీ ఎస్. హనుమంతరావు 80వ జన్మదినోత్సవం

హైదరాబాద్, జనవరి 24 : రిటైర్డైన హిస్టరీ ప్రొఫెసరు శ్రీ ఎస్. హనుమంతరావు 80 వ జన్మదినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో మొన్న రాత్రి జరిగిన ఒక సభకు మహారాష్ట్ర గవర్నరు శ్రీ నవాబు అలీయావర్ జంగ్ గౌరవ అతిథిగా విచ్చేశారు. శ్రీ హనుమంతరావు తనకు ఉపాధ్యాయులని, తన తరం వారు ఆయన పట్ల కృతజ్ఞతతో వున్నారనీ, శ్రీ అలీయావర్‌జంగ్ అన్నారు. శ్రీ హనుమంతరావు ఆయురారోగ్యాలతో వుండాలని గవర్నరు ఆకాంక్షించారు.

స్త్రీల కళాశాల ప్రిన్సిపాలు శ్రీమతి ఆస్రా వాలా, ప్రొఫెసరు రాజగోపాలులు ప్రసంగించారు.

డాక్టర్ ఎస్. రాఘవేంద్రరావు వందన సమర్పణ చేశారు.

గూడ్సుబండికి ప్రమాదం

హైదరాబాద్, జనవరి 24: ఓసెల్ గూడ్సుబండి తాలూకు ఐదు వాగన్లు పట్టాలుతప్పి, ఒక వాగను తల్లక్రిందులు కావడంతో దక్షిణ మధ్య రైల్వేలోని వాడి— షోలాపూర్ మార్గంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు తగలలేదని తెలుస్తున్నది.

రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన ఫలితంగా, మద్రాసు — బొంబాయి జనతా ఎక్స్‌ప్రెస్, బొంబాయి — మద్రాస్ మెయిల్ బళ్ళను గుల్బర్గా, షోలాపూర్ స్టేషన్లవద్ద [illegible] చేశారు.

పాక్ హైకమిషన్ కార్యదర్శి బహిష్కరణ

(1వ పేజీ తరువాయి)

అంతేకాక 'విజయం' అని అర్థం [illegible] కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ జి. ఎమ్. సాదిక్‌ను, ఆయన మంత్రివర్గ సహచరులను హత్య చేయడానికి అల్‌ఫతా కుట్రపన్నిందని అధికార వర్గాలవారు చెప్పారు. కాశ్మీర్ పోలీసులు క్రింటివారివే ఈ కుట్రను భగ్నంచేశారు. అంతేకాక కాశ్మీర్ అంతటా దాడులు జరిపి, కుట్రకు కారణమైన ప్రధాన నాయకులందరినీ అరెస్టు చేశారు.

'అల్‌ఫతా' ప్రధాన స్థావరమైన కాశ్మీర్ లోయలో పాక్ గుర్తులతో ఉన్న చేతి బాంబులు, ఇంకా మరికొన్ని రహస్య పత్రాలు దొరికాయని శ్రీనగర్ నుండి అందిన తాజా వార్తలవల్ల తెలుస్తున్నది.

ఈ అజ్ఞాత ముఠా, కాశ్మీర్‌లో ఉన్న భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్ హైకమిషన్‌కు అందిస్తున్నట్లు కూడా కాశ్మీర్ పోలీసులకు అధికారులకు ప్రాథమికంగా కొన్ని సాక్ష్యాధారాలు లభించాయి.

సాధారణనామ సంవత్సర పుష్య బహుళ త్రయోదశి

1971 జనవరి 25, సోమవారం
త్రయోదశి ఉ. 8-36 వరకు
పూర్వాషాఢ రా. 1—43 కు
వర్జ్యం వ 11-37 ను 1-11 వరకు

చిత్రజగత్తు



'జోడెద్దులంటూ గోలచేశావ్.... ఇంతకీ నీ ఓటు ఎవరికి ? ఇందిరా గాంధీకా ?.... పాతకాంగ్రెస్‌కా ?'

'జోడెద్దుల సంగతి తేలేవరకూ నా ఓటు ఎటూ వేయను !'

గుంటూరుజిల్లా ఎన్నికల ప్రచారం ప్రారంభం

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

గుంటూరుజిల్లా లోక్‌సభమధ్యంతరఎన్నికల ప్రచార వాతావరణం సర్వత్రా అలుము కొని, క్రమేపీ ఉధృత మవుతున్నది. అప్పుడే పార్టీల ప్రచారానికి అక్కడక్కడా అంకురార్పణ జరిగింది.

ఇంతవరకు అధికార కాంగ్రెసు మాత్రమే ఆ నియోజక వర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించ గలిగింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా గుంటూరు లోక్‌సభ నియోజక వర్గానికి మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించాయి.

ప్రజాస్వామ్య ఐక్య సంఘటన దాదాపు పది రోజుల నుంచి సుదీర్ఘ చర్చలు, తర్జన భర్జనలు చేస్తున్నప్పటికీ గుంటూరు, నరసారావుపేట నియోజక వర్గాల విషయములో అంగీకారానికి రాలేక పోయారు. ఇండిపెండెంటు అభ్యర్థులు కూడా బాహాటంగా రంగంలోకి రాలేదు. ప్రజాస్వామికపక్షాలసంఘటన తీసుకునే తుది నిర్ణయాలను పురస్కరించుకుని అ పక్షాలలోనికి అసంతృప్తిదారులు కూడా రంగం లోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదు.

గుంటూరుకు తాత్కాలికంగా నిర్ణయించిన జనసంఘ అభ్యర్థి పట్ల స్వతంత్ర, పాత కాంగ్రెస్, జిల్లా కాంగ్రెసు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నరసారావుపేట నియోజక వర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిని బలపరచడానికి ప్రజాస్వామిక పక్షాల సంఘటన ఉమ్మడిగా నిర్ణయం చేయక పోవడం విమర్శలకు గురి అగుచున్నది. ఎప్పటివలెనే స్వతంత్ర పార్టీ గుంటూరు లోక్‌సభ సీటుకు కేంద్ర మంత్రి శ్రీ కొత్త రఘురామయ్యపై అభ్యర్థిని పోటీ పెట్టలేదు. పాత కాంగ్రెసు కూడా పోటీ పెట్టలేదు. ఈ జిల్లాలో గుంటూరు, నరసారావుపేట లోక్‌సభ నియోజక వర్గాలు యున్నవి.

ఈ జిల్లాలో రేపల్లె, వేమూరు, కూచినపూడి, దుగ్గిరాల, శాసనసభ నియోజక వర్గాలు బందరు లోక్‌సభనియోజకవర్గంలోను, బాపట్ల, పొన్నూరు, శాసనసభానియోజక వర్గాలు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోను వున్నవి.

గుంటూరు

గుంటూరు పార్లమెంటు సీటుకు ఇంత వరకు కొత్త కాంగ్రెస్ తరుపున శ్రీ కొత్త రఘురామయ్య, కమ్యూనిస్టుపార్టీ తరుపున శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ, మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీ తరుపున శ్రీ మోటూరు హనుమంతరావు, ఇండిపెండెంట్‌గా శ్రీ గుత్తికొండ నరహరి పోటీ చేయనున్నారు.

శ్రీ రఘురామయ్య

శ్రీ కొత్త రఘురామయ్య ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఇది నాలుగవ సారి. గత మూడు పర్యాయములు ఆయన ఇక్కడినుంచి అత్యధిక మెజారిటీతో సులభంగా నెగ్గారు. శ్రీ రఘురామయ్యకు ఇది వరలో ఎప్పుడూ పోటీ పెట్టని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఇద్దరు విడివిడిగా పోటీ చేయడం విశేషంగా యున్నది. ఒక విధంగా వీరి పోటీ శ్రీ రఘురామయ్యకు అను కూలంగా వుంటుంది.

ఈ పార్లమెంటు నియోజకవర్గంలో వున్న గుంటూరు1, గుంటూరు 2, తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, తెనాలి గత ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకై వసమయినవి. సత్తెనపల్లి మాటుకు ఇండిపెండెంటుఅభ్యర్థికిపోయింది. ఇప్పుడు తెనాలి, సత్తెనపల్లి నియోజకవర్గాలలో తప్ప, మిగతా 5 శాసన సభా నియోజకవర్గాలు కొత్త కాంగ్రెసు చేతుల్లో వున్నవి. ఇంతేగాక ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని పంచాయతీసమితులన్నీకొత్తకాంగ్రెస్ చేతిలోవున్నవి. ఈ ప్రాంతాలన్నిటాకొత్త కాంగ్రెస్ అభ్యర్థికి పూర్తి సహకారం లభిస్తుందనడంలో సందేహము లేదు. శ్రీరఘురామయ్య జనవరి 16న ఇక్కడికి వచ్చినప్పటినుండి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలోని నాయకులు వచ్చి తమ సహాయ, సహకారాలు అంద చేస్తామనివాగ్దానం చేశారు.తెనాలి,సత్తెనపల్లి ప్రాంతాలలోకాంగ్రెసు నాయకులుకూడా శ్రీరఘురామయ్య విజయానికి కృషిచేస్తామని చెప్పారు.

గత ఎన్నికల్లో శ్రీ రఘురామయ్య మీద పోటీచేసిన శ్రీ నడింపల్లి నరసింహారావు ఈసారి శ్రీ రఘురామయ్యను బలపరుస్తామని ప్రకటించడంవల్ల గుంటూరు పట్టణంలో వాతావరణం శ్రీ రఘురామయ్యపట్ల విశేషంగా మొగ్గుతున్నది. శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ లోగడ కమ్యూనిస్టుపార్టీ తరుపున మంగళగిరి నుంచి శాసనసభకు 1962లో పోటీచేసి ఓడిపోయారు. జిల్లా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శిగా పనిచేశారు. కొన్నాళ్లు ఆయన శాసన సభ్యుడుగా పని చేశారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారం పట్టణంలో బహిరంగసభతో ప్రారంభించారు. ఈ పార్టీకి గుంటూరు1, 2, మంగళగిరి నియోజకవర్గాలలో కమ్యూనిస్టుపార్టీకి కొంత బలంవుంది.

మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీ అభ్యర్థి శ్రీ మోటూరు హనుమంతరావు ఈ నియోజక వర్గానికి కొత్త వారు. ఈయన రేపల్లె నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై పనిచేశారు. పోయిన ఎన్నికల్లో బందరు పార్లమెంటు సీటుకు పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం మార్క్సిస్టుకమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మార్క్సిస్టుకమ్యూనిస్టు పార్టీ కంటే, భారత కమ్యూనిస్టుపార్టీకి ఎక్కువ బలం వున్నదని అందరూ భావిస్తున్నారు.

మచిలీపట్నం

ఈ నియోజకవరా నికి అభ్యర్థిగా గుంటూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ మేడూరి నాగేశ్వరరావును కొత్త కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. శ్రీ నాగేశ్వరరావు 1946 నుంచి 1952వరకు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో శాసన సభ్యుడుగా వున్నారు. తరువాత 1954లో దుగ్గిరాల శాసనసభ నియోజక వర్గం నుంచి జరిగిన ఉప ఎన్నికలో విజయం పొందారు. అప్పుడు కీర్తి శేషులు ప్రకాశం మంత్రివర్గంపైన రాజధాని సమస్యపైన ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా వున్నప్పుడు ఈయనను గెలుపొందడం విశేషం. తరువాత 1955 నుంచి 1962 వరకుశాసన సభ్యులుగా వ్యవహరించారు. చాలకాలంనుంచి ప్రదేశ్ కాంగ్రెస్‌కు వీరు సభ్యులు. కొంత కాలం జిల్లా కాంగ్రెస్ సిరు కార్యదర్శిగా పని చేశారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి అంతరంగిక సహోదారులలో ఒకరు. స్వాతంత్ర్యసమరంలో పాల్గొని చిన్న వయస్సులోనే కారాగారశిక్ష ననుభవించారు. అనేక ఉద్యమాల్లో ఆంధ్ర కేసరి శ్రీ ప్రకాశం, శ్రీ పట్టాభిసీతారామయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య, స్వామి సీతారాం—మొదలగు నాయకుల క్రింద పని చేశారు. సుమారు 10 సంవత్సరాలనుంచి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా అన్ని వర్గాల విశ్వాసము పొందారు.

మచిలీపట్నం నియోజకవర్గంలోని 7 శాసన సభ స్థానాల్లో 4 గుంటూరు జిల్లాలోను, 3 కృష్ణా జిల్లాలోను వున్నవి. ఇందులో ఒక్క వేమూరు తప్ప మిగిలినవన్నీ కొత్త కాంగ్రెస్ చేతిలో వున్నవి. ఒకటి, రెండు పంచాయతీ సమితులు తప్ప మిగిలినవి కొత్త కాంగ్రెస్ నాయకత్వం క్రింద వున్నవి. రేపల్లె, తెనాలి, బందరు, దివితాలూకాలలోని కాంగ్రెస్ నాయకులు శ్రీ నాగేశ్వరరావు విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త కాంగ్రెసు నాయకులు స్థానికంగా అభిప్రాయ భేదాలున్నా వారంతా శ్రీ నాగేశ్వరరావును బలపరుస్తున్నారు.

ప్రజా స్వామ్య సంఘటన అభ్యర్థిగా స్వతంత్రపార్టీకి చెందిన శ్రీ మండలి వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఈయనకు వేమూరు శాసనసభ నియోజకవర్గంలో స్వతంత్రపార్టీ మద్దతు రావచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా కొంతమంది పాత కాంగ్రెసువారు, జనసంఘం, స్వతంత్రపార్టీ వారు బలపరుస్తారని తెలుస్తున్నది. ఈయన ఒకసారి పార్లమెంటు సభ్యులుగా వున్నారు. స్వతంత్రపార్టీ నాయకుల్లో వీరు కూడా చెప్పుకోదగ్గవారు.

నర్సరావుపేట

నరసరావుపేట నుంచి కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ మద్ది సుదర్శనం పోటీచేస్తున్నారు. ఇంతవరకుప్రత్యర్థి ఎవరో తెలియలేదు.

ఒంగోలు

ఈ స్థానానికి రాష్ట్ర వాణిజ్య శాఖ

గ్రహబలం

26-1-71 మంగళవారం

సౌమ్య మాఘ చతుర్దశి ఉదయం 7—25, అమావాస్య తెల్లవారు జామున 5—50, ఉత్తరాషాఢ రాత్రి 12—50, ఆపైన శ్రవణం. ప్రయాణాది సర్వ కార్యములు సూచిత మంచిది.

మేషం: అనుకూల మయిన రోజు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత ఉత్సాహం తగ్గినా క్రమంగా ఆదాయం లభిస్తుంది. సంఘంలో పలుకుబడి తక్కువ.

వృషభం: నిరాశ — నిస్పృహ — ఆవేదన తీవ్రాలోచనలు — గృహ సమస్యలు వుంటాయి. ఏకారంగా దైవధ్యానంతో కాలం గడపండి ధనలోపం రాదు. కృత్తిక వారికి శాంతి తక్కువ.

మిథునం: కుటుంబ సమస్యలు — వృత్తిలో బరువు బాధ్యతలు — శ్రమ దవాదులతో కూడిన కార్యక్రమాలు, విపత్తి శత్రు శత్రు పోరాడి బాధలు సూచింప బడుతున్నాయి. తగిన జాగ్రత్త అవసరం. ప్రయత్నాలు ఫలించవు.

కర్కాటకం: మీ మనస్సు మీకే అర్థం కాదు. క్షణం ఏదో చెయ్యాలనే ఆవేశం— వక్షణంలో వైరాగ్యం — నిరుత్సాహం ఆవరిస్తాయి. ఆరోగ్య లోపం — వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు తప్పవు.

సింహం: శత్రు రోగ ఋణబాధలతో కొన్ని తొంగిచూస్తాయి. మీ జాగ్రత్త వల్ల ఏ విధమయిన హాని జరుగదు. రాజకీయవేత్తలకు ప్రజా వ్యతిరేకం హెచ్చు.

కన్య: శత్రు రోగ ఋణ బాధలలో కొన్ని టిని గూర్చి ఆలోచిస్తారు. నిరాశ — నిస్పృహ ఎక్కువగా వుంటాయి. నిద్రా భంగం — ఆరోగ్య భంగం సంభవం. ఉత్తర వారికి జాగ్రత్త సూచన.

తుల: సుఖ—శాంతులకై తాపత్రయం వున్నా వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ — భారం వున్నా తగిన గౌరవం ఆదాయం లభిస్తాయి.

వృశ్చికం: అనుకూలమయిన రోజు. శత్రు పరాజయం, వ్యవహార విజయం, వృత్తి ఉద్యోగాభివృద్ధి, సంఘంలో కీర్తి ప్రతిష్ఠల వ్యాప్తి.

ధనుస్సు: కుటుంబ సమస్యలు భారంగా వుంటాయి. మీ మాటలవల్ల విరోధాలు కొని తెచ్చుకొంటారు. ఆర్థికంగా వృత్తిలో ప్రోత్సాహం వుంటుంది. స్నేహ సంబంధమయిన బాధలుండవచ్చు.

మకరం: నిలకడలేని కార్యక్రమాలు, అధిక భారంగల వృత్తి ఉద్యోగాలు, స్వల్పాదాయం — నిరాశ — నిస్పృహ ఉత్తరాషాఢ వారికి జాగ్రత్త సూచన.

కుంభం: కళత్రారోగ్యం బాగుండదు. అంతరంగిక శత్రువులున్నా, ఋణాల వ్యాప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు. శతభిషం వారికి జాగ్రత్త సూచన.

మీనం: అనుకూల మయిన రోజు. ముఖ్య కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాభివృద్ధి, సంఘంలో కీర్తి ప్రతిష్ఠల వ్యాప్తి, అర్హులధిక మయినా తగిన ఆదాయం వుంటుంది.

భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ సిక్రీ శుక్రవారంనాడు రాష్ట్రపతి భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి చిత్రం.

రాష్ట్రం నుండి విదేశాలకు పండ్లు, కూరగాయల ఎగుమతి

విమాన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర పథకం; ముఖ్యమంత్రి వెల్లడి

హైదరాబాద్, జనవరి 24: బ్రిటన్, యూరప్, జపాన్ మున్నగు దేశాలకు పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతిని అభివృద్ధి పరచడానికి విమాన రవాణా సౌకర్యాలు కల్పించే ఒక పథకాన్ని కేంద్ర విదేశాంగ శాఖ రూపొందించింది.

రాష్ట్రంలో ద్రాక్ష పండించేవారు ద్రాక్ష పండ్ల ఎగుమతులు అభివృద్ధి పరచడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

నిన్న సెక్రెటేరియెట్‌లో జరిగిన రాష్ట్ర ఎగుమతుల అభివృద్ధి బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈవిషయం తెలియజేశారు.

మేలిరకం ద్రాక్ష పండ్లు, ఇతర రకాల పండ్లు ఎగుమతులను అభివృద్ధి పరచడానికి బోర్డు చేసిన కృషిని గురించి ఆయన వివరించారు. మన విమాన రవాణా ఛార్జీలు హెచ్చుగా ఉన్నందున ప్రపంచ మార్కెట్‌లో మన ద్రాక్ష విక్రయానికి ఒక దశలో అవరోధం ఏర్పడినదని అందువల్ల ఈపథకాన్ని రూపొందించారని ఆయన తెలియజేశారు.

మామిడిపండ్లు, ఇతర పండ్లు పండించే వారు ఈ కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన పథకం సహాయంతో మార్కెట్లను అన్వేషించాలని ఆయన కోరారు.

వాణిజ్య, ఎగుమతుల అభివృద్ధి మంత్రి శ్రీ పి. అంకినీడుప్రసాదరావు, ఎగుమతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి క్లుప్తంగా వివరించారు.

ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసాన్ని శ్రీ అంకినీడుప్రసాదరావు చదివారు.

1969—70 లో రాష్ట్రం నుండి రు. 65 కోట్ల మేరకు ఎగుమతులు జరిగినవని, క్రితం సంవత్సరం రు. 62 కోట్లు అని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తెలియజేశారు. ఎగుమతులు ఇంకా హెచ్చుగా ఉండవలసిన మాటేనని, అయితే మానవ కేశాలు, మిర్చి, మైకా, పొగాకు మున్నగు వాటి ఎగుమతులు తగ్గిపోయినవని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యంగా సంప్రదాయేతర వస్తువులు — ఆస్బెస్టాస్ సిమెంటు, సైకిల్ భాగాలు, కుట్టుమిషన్లు మున్నగు వాటి ఎగుమతులు పెరిగినవని ఆయన చెప్పారు.

పాలిష్ చేయని గ్రనైట్ మున్నగువాటికి గల గిరాకీని గురించి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రస్తావించారు. మన నాణ్యమైన బియ్యానికి కూడా మార్కెట్లను రాష్ట్ర వాణిజ్య సంస్థ అన్వేషిస్తున్నదని అన్నారు. అటవీ సంపద ఆధారంగా రాష్ట్రంలో ఎగుమతికి వీలయ్యే పరిశ్రమలు నెలకొల్పవలసి ఉన్నదని ముఖ్యమంత్రి గొప్పిచెప్పారు. ఇవి విదేశ మారక ద్రవ్యం సంపాదించుకోడానికి, గిరిజనులఉపాధి సౌకర్యాలకు అవసరమని అన్నారు. నిర్దిష్ట ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల అభివృద్ధికి "వాణిజ్య అభివృద్ధి అథారిటీ" స్థాపనను గురించి పేర్కొన్నారు.

రాష్ట్ర ఎగుమతుల, దిగుమతుల కార్పొరేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. జె. రెడ్డి ఎగుమతులను అభివృద్ధి చేయడంలో వస్తున్న ఇబ్బందులను, చిక్కులను గురించి తెలియజేశారు. రాష్ట్రం నుండి ఎగుమతుల అభివృద్ధికి ఢిల్లీలో ఒక పటిష్టమైన సంబంధ బాంధవ్యాల కార్యాలయం ఉండాలని ఆయన సూచించారు.

కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి. పి. వామనరావు, బోర్డు సిఫార్సుల దృష్ట్యా దర్మిలా తీసుకున్న చర్యలను గురించి వివరించారు.

బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు ప్రతిపాదించిన అనేక అంశాలను గురించి ఈ సమావేశం పరిశీలించింది.

అజ్ఞాత ప్రభుత్వం పేరుతో రహస్య కరపత్రాలు

షిలాంగ్, జనవరి 24: అస్సాంలో 'అజ్ఞాత విప్లవ ప్రభుత్వం' పేరుతో కొన్ని రహస్య కరపత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. మధ్యంతర ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని, స్థానిక ప్రజలను సమైక్యం చేయడం ద్వారా 'ప్రజా ప్రభుత్వాన్ని' నెలకొల్పడానికి తోడ్పడాలనిఈకరపత్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

నేతాజీకి ఢిల్లీపౌరుల శ్రద్ధాంజలి

న్యూఢిల్లీ, జనవరి 24: నిన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 74వ జయంతి సందర్భంగా వేలాది ప్రజలు ఢిల్లీలోని రామలీలా మైదానంలో సమావేశమై ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పాల్గొన్న పలువురు ఈ సమావేశానికి హాజరైనారు.

సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం స్థాపించిన సందర్భంలో నేతాజీ ఆవిష్కరించిన జాతీయ పతాకాన్ని, నిన్నటి సమావేశంలో ఢిల్లీ మేయర్ శ్రీ హంసరాజ్ గుప్త ఆవిష్కరించారు.

నిన్న సమావేశంలో వాద్యబృందం జాతీయ గీతం ఆలపిస్తుండగా ఆజాద్‌హింద్‌ఫౌజ్‌లో పనిచేసిన వందలాది వీరులు తమ పూర్వస్మృతులను తలచుకొని కన్నీరు కార్చారు. ఈఉత్సవాలలో పాల్గొనటానికై వీరు వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీకి చేరుకున్నారు.

మహాసభలో శ్రీ హంసరాజగుప్త ప్రసంగిస్తూ బ్రిటిష్‌వారిని మన దేశం నుండి తరిమివేసింది నేతాజీయేనని చెప్పారు. బ్రిటిష్ పరిపాలన నుండి మన దేశాన్ని విముక్తి చేయటానికై తన జీవితం ధారపోసిన ఆ మహా నాయకుని తలచు కొని భారత దేశం గర్విస్తున్నది" అని శ్రీ గుప్త అన్నారు. యువతరం వారు దేశసేవలో నేతాజీని ఆదర్శంగా చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు.

శ్రీమతి ఇందిరాగాంధి ఐదేళ్ల ప్రధాన మంత్రిత్వం

న్యూఢిల్లీ, జనవరి 24: శ్రీమతి ఇందిరాగాంధి, ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తవుతాయి.

1966, జనవరి 24వ తేదీన ప్రమాణం స్వీకరించినప్పటి నుంచి శ్రీమతి ఇందిరాగాంధి ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల వివరాలు నిన్న అధికారరీత్యా ఒక ప్రత్యేక ప్రకటనలో ప్రకటించారు.

కేంద్రం 1970లో అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించిన తరువాత స్వతంత్ర ప్రతిపత్తిగల మేఘాలయ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాక మణిపూర్, త్రిపురలకు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి మంజూరు చేయడానికి కూడా అంగీకరించింది. 1970 లోనే హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రప్రతిపత్తి మంజూరు చేస్తూ ఒక శాసనాన్ని కూడా ఆమోదించారు.

1967లో కేంద్రం నిర్వహించిన జనవాక్య సేకరణలో గోవా, డయ్యు, డామన్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండడానికే అంగీకరించాయి.

1968 లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పురస్కరించుకుని, గుత్తపెట్టుబడి దార్ల అభివృద్ధినిరోధకచట్టాన్నిప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి, బ్యాంకుల జాతీయకరణకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వీకరించి, "సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి" సూత్రంప్రాతిపదికగాబడ్జెట్‌రూపొందించారు.

ఈ సూత్రం ప్రాతిపదికగా బడ్జెట్ రూపొందడం ఇదే ప్రథమం. ప్రభుత్వం మాజీ సంస్థానాధీశుల భరణాల రద్దుకు కూడా నిర్ణయించుకున్నది. అయితే సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది.

1970లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి ఇంకా అనేక నిర్ణయాలు తీసుకున్నది. విశాఖపట్నంలోను, హాస్పేటలోను, సేలంలోను మూడు ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని పూర్తిగా మార్చి వేస్తున్నట్లు కూడా ప్రకటించింది.

1970లో ప్రభుత్వం అణ్వస్త్ర విధానం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపింది. ఇండియా అణ్వస్త్రాలను తయారు చేయదని ప్రధాని లోక్‌సభలో స్పష్టీకరించారు. అయితే అణ్వస్త్ర సంబంధమైన ప్రయోగాలు జరపడానికి సంబంధించి భారతీయ శాస్త్రవేత్తలపై ఎట్టి విధమైన ఆంక్షలు ప్రవేశపెట్టదని కూడా ఆమె చెప్పారు.

తమిళనాడులో స్వతంత్రంగానే కొత్త కాంగ్రెస్ పార్టీ పోటీ

ఏడు స్థానాలకు అభ్యర్థుల నిర్ణయం; ఢిల్లీనుంచి రాగానే సుబ్రహ్మణ్యం ప్రకటన

మద్రాసు, జనవరి 24: తమిళనాడులో కొత్త కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగానే ఎన్నికలలో పోటీ చేయగలదనీ, డి. ఎం. కె. నాయకత్వానగల ఫ్రంట్‌లో చేరబోదనీ విశ్వసనీయంగా తెలుస్తున్నది.

కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం ఢిల్లీలో వర్కింగ్ కమిటి సమావేశానికి హాజరై నేడే మద్రాసుకు తిరిగి వచ్చారు. తమిళనాడులో కొత్త కాంగ్రెస్ స్వతంత్రంగానే పోటీ చేయాలన్న నిర్ణయాన్ని శ్రీమతి ఇందిరా గాంధి కూడా ఆమోదించినట్లుపార్టీవర్గాలద్వారాతెలుస్తున్నది.

తమిళనాడు నుండి ఏడు లోక్‌సభ స్థానాలకు కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను శ్రీ సుబ్రహ్మణ్యం నేడు ప్రకటించారు. శ్రీ సుబ్రహ్మణ్యం కోయంబత్తూరునుండి పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఒ. వి. అలగేశన్ చెంగల్‌పట్‌నుండి, రాష్ట్ర కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ స్వామినాథన్ శివగంగనుండి పోటీ చేస్తున్నారు.

మిగిలిన స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటించగలమని శ్రీ సుబ్రహ్మణ్యం చెప్పారు.

తమిళనాడులో తమ పార్టీ 12 నుండి 15 లోక్‌సభ స్థానాలలో పోటీ చేయవచ్చునని శ్రీ సుబ్రహ్మణ్యం చెప్పారు.

రాష్ట్ర శాసనసభకు పోటీచేసే సమస్యపై కొత్త కాంగ్రెస్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు.

తమ పార్టీ అభ్యర్థులను వేరే ప్రకటించినంతమాత్రాన, తమిళనాడులోని ఫ్రంట్ నుండి కొత్త కాంగ్రెస్ చీలిపోయిందని భావించరాదని ఆయన అన్నారు. పార్టీలమధ్య ఎన్నికలలో బేదాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ ఫ్రంట్ విచ్ఛిన్నం కాకుండా కొనసాగగలదన్న ఆశాభావం శ్రీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

కళాశాల విద్యార్థుల సమ్మె

అమలాపురం, జనవరి 24: ఇంటర్మీడియట్ విద్యార్థులకు సానుభూతిగా ఎస్. కె. బి. ఆర్. కాలేజి పి. యు. సి. డిగ్రీ వరకుగల విద్యార్థులు, స్థానిక హైస్కూళ్ళకు చెందిన విద్యార్థులుజనవరి22నుంచిసమ్మెచేస్తున్నారు.

మంత్రి శ్రీ పాములపాటి అంకినీడుప్రసాదరావు కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈయనపై ప్రజాపార్టీ తరఫున శ్రీమతి భారతీదేవిరంగా పోటీచేస్తున్నారు. క్రితం ఎన్నికలలో 7 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొన్నది.

"పొట్టి పార్టీ"

బెంగుళూరు, జనవరి 24: దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయపార్టీలు చాలక మైసూరులో నూతనంగా కొత్త పార్టీ ఒకటి ఆవిర్భవించింది. ఆ పార్టీ పేరు "పొట్టిపార్టీ". మైసూరులోని మొత్తం 27 లోక్‌సభ నియోజక వర్గాలలో ఈ పార్టీ పోటీచేయగలదని పార్టీ అధ్యక్షుడు శ్రీ కృష్ణప్ప చెప్పారు.

ఈపార్టీకి ఎన్నికల చిహ్నంగా "రెండు చియ్యపువ్వులు" కేటాయించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరనున్నట్లు శ్రీ కృష్ణప్ప చెప్పారు.

సోషలిస్టు సమాజం కొరకు డి.ఎమ్.కె. కృషి

పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉద్ఘాటన; ఆస్తి హక్కు రద్దుకు విముఖత

మద్రాసు, జనవరి 24: పేద ప్రజానీకపు జీవిత పరిస్థితులను మెరుగుపరచి, సోషలిజం, సామాజిక న్యాయం అమలు జరపటమే తమ పార్టీ ధ్యేయమని డి. ఎం. కె. నేడు ప్రకటించిన తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. అయితే 'సోషలిజం' కోరుతున్నంత మాత్రాన తమ పార్టీ పౌరుల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ఆస్తి హక్కుకు వ్యతిరేకంగా మాత్రం లేదని ఈ ఎన్నికల ప్రణాళిక స్పష్టం చేస్తున్నది.

ఈ ఎన్నికల ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు శ్రీ కరుణానిధి నేటి సాయంత్రం అశోక్ నగర్‌లో జరిగిన ఒక సభలో విడుదల చేశారు.

నేటి ఆధునిక యుగానికి అనుగుణమైన సోషలిస్టు సమాజ స్థాపన కొరకు, "భావ సారూప్యం" గల ఇతర పార్టీలతో డి. ఎం. కె. సహకరించగలదని ఈ ప్రణాళిక పేర్కొంటున్నది. దేశంలో ప్రజలే పరిపాలకులు—అన్న సిద్ధాంతంలో విశ్వాసంగల ఇతర పార్టీలతో డి. ఎం. కె. మైత్రీసంబంధాలను ఏర్పరచుకొనగలదనికూడాఈప్రణాళికతెలియజేస్తున్నది.

రాష్ట్రాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్న డి. ఎం. కె. వాదనను ఈ ఎన్నికల ప్రణాళిక పునరుద్ఘాటించింది.

భారతదేశాన్ని పటిష్టం చేయటానికి అవసరమైన అధికారాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఉండాలనీ, మిగిలిన అధికారాలన్నీ రాష్ట్రాలకు అప్పగించాలనీ ఈ ప్రణాళికలో డి. ఎం. కె. స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగాను, ప్రయోజనకరంగాను ఉండే విధంగా తమిళం, ఇంగ్లీషు భాషలను కొనసాగించటం డి. ఎం. కె. విధానం—అని ఈ ప్రణాళిక వివరించింది. ఈ ద్విభాషా విధానంలో మార్పు ఉండబోదనీ, తమిళనాడులో హిందీకి స్థానం లేదనీ ఈ ప్రణాళిక స్పష్టం చేసింది.

డిగ్రీ స్థాయివరకు ఉచిత విద్యా సౌకర్యాలు కల్పించటానికి తమ పార్టీ కృషిచేయగలదని ఈ ప్రణాళికలో డి.ఎం.కె.వాగ్దానంచేసింది.

తెలంగాణా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వానగల తెలంగాణా కాంగ్రెస్, ప్రత్యేక తెలంగాణా సాధనకు ఏకైక్యంగా కృషి చేయడానికి శపథం చేసింది.

పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్, 21 సూత్రాలుగల పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ, డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రజాసమితి, తెలంగాణా ప్రజా హృదయాలలోని ప్రత్యేక రాష్ట్ర వాంఛను వ్యక్తిగతమైన ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నదని విమర్శించారు.

ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని బలపరుస్తున్న పార్టీలను, వ్యక్తులను తొలగించే లక్ష్యంతో సమితి నాయకులు, ప్రజాసమితిని ఒక రాజకీయపక్షంగా మార్చివేశారని శ్రీ లక్ష్మణ్ ఆరోపించారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అంగీకరించే పార్టీనే 'తెలంగాణా కాంగ్రెస్' సమర్థిస్తుందని, ఆయన స్పష్టీకరించారు. ప్రత్యేక తెలంగాణాను సాధించడంతోపాటు, తెలంగాణా కాంగ్రెస్, సమాజంలో ధనికులకు, పేదవారికి మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి చేస్తుందనికూడా శ్రీ లక్ష్మణ్ చెప్పారు.

ఎన్నికల కమిషన్, తెలంగాణా కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీ గా గుర్తించిందనీ, అయితే ఇంతవరకు ఎన్నికల చిహ్నాన్ని కేటాయించలేదనీ ఆయన చెప్పారు.

కొత్తకాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక

(1వ పేజీ తరువాయి)

రాజ్యాంగానికి చెందిన కొన్ని ఆదేశిక సూత్రాలను అమలు చేయడం, ఇటీవల కోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పుల దృష్ట్యా దుర్లభమైనందున, వాటి విషయమై ప్రజలనుంచి తాము తీర్పును కోరుతున్నట్లుప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ స్పష్టం చేశారు.

కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన తరువాత పత్రికలవారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రధానిపైవిధంగా వివరించారు.

"సాంఘిక న్యాయ పథంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించడానికై అవసరమైన రాజ్యాంగ సవరణలను చేయడానికి ప్రజలనుంచి తీర్పును పొందడమే తమ లక్ష్యమని ప్రధాని వివరించారు.

"రాజ్యాంగానికి ఏ విధమైన సవరణలు చేయాలని మీరు భావిస్తున్నారు?" అని పత్రికల వారు ప్రశ్నించగా, వాటిని ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదని శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు. అయితే, తమ పార్టీ అభిప్రాయాలను గురించి అనేక సందర్భాలలో పార్లమెంటు లోనూ,బయటా కూడా స్పష్టంచేయడం జరిగిందని ఆమె తెలియ జేశారు.

"మా లక్ష్యాలను సాధించడానికై మేము ఉత్తమమైన మార్గాన్ని కనుగొనవలసి వుంది" అని ప్రధాని పేర్కొన్నారు.

ఆస్తికి సంబంధించిన ప్రాథమికస్వత్వాన్ని హరించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని మీరు యోచిస్తున్నారా?" అని ప్రశ్నించగా, "ఆస్తి హక్కును హరించే ప్రసక్తి లేనే లేదు" అని శ్రీమతి ఇందిరాగాంధి స్పష్టం చేశారు.

"నేను ఇప్పుడుఇంతకుమించి వివరించదలచలేదు. ఆస్తి హక్కుకుమేము ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని అందరికి సుస్పష్టమే అయితే అపరిమితమైన హక్కు వుండడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆస్తిపై పరిమితి వుండాలని మేము అభిప్రాయ పడుతున్నాము" అని ప్రధాని ఉద్ఘాటించారు.

ఉత్తర వియత్నాం ఖైదీల విడుదల

సైగాన్ ఏకపక్ష నిర్ణయం

సైగాన్, జనవరి 24: ఉత్తరవియత్నాంకు చెందిన 40 మంది యుద్ధఖైదీలను విడుదల చేయగలమన్న దక్షిణ వియత్నాం ప్రతిపాదనను హనోయ్ ప్రభుత్వం తిరస్కరించిందని దక్షిణ వియత్నాం విదేశాంగశాఖ అధికారి ఒకరు నేడు వెల్లడించారు.

ఈ ఖైదీలను నిస్సైనిక మండలంకు సమీపంలో బెన్‌హాయినది వద్ద విడుదలచేయగలమని దక్షిణ వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీరిని ఉత్తరవియత్నాం తీరంలో విడుదలచేయాలని హనోయ్ ప్రభుత్వం కోరుతున్నది.

ఈ ఖైదీలను తిరిగి స్వీకరించటానికి ఉత్తర వియత్నాం ఆమోదించినా, తిరస్కరించినా, తాము మాత్రం వారిని బెన్‌హాయ్‌నది వద్ద విడుదల చేయగలమని సైగాన్ ప్రభుత్వం ప్రకటించింది.

టెట్ నూతన సంవత్సరాది సందర్భంగా ఈ ఖైదీలను విడుదలచేయాలని దక్షిణ వియత్నాం ఏకపక్షంగా నిర్ణయించింది.

ఎస్. కె. పాటిల్‌పై లిమాయే ఆరోపణలు

బాబూభాయ్‌చినాయ్‌ఖండన

బొంబాయి, జనవరి 24: శ్రీ ఎస్. కె. పాటిల్ బాహాటంగా ఒకవైపు ఇందిరాగాంధిని విమర్శిస్తూనే, మరొకవైపు కొత్తకాంగ్రెస్‌తో తెరవెనుక మంతనాలు సాగిస్తున్నాడు ఎస్. ఎస్. పి. నాయకుడు శ్రీ మధులిమాయే చేసిన ఆరోపణను పాత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శ్రీ బాబూభాయ్‌చినాయ్ మొన్న ఖండించారు.

"నిరాధారమైన ఆరోపణలు చేయడంలో శ్రీ లిమాయే అందెవేసిన చేయి అన్న విషయం అందరికీ సుస్పష్టమే" అని శ్రీ చినాయ్ నిన్న ఒక ప్రకటనలో శ్రీ మధులిమాయేను తీవ్రంగా విమర్శించారు.

దక్షిణ బొంబాయి నియోజకవర్గంలో ఎస్.ఎస్.పి. నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ గెలిచే అవకాశాలు శూన్యమని శ్రీ బాబూభాయ్ చినాయ్ స్పష్టం చేశారు.

"అందువల్లనే దక్షిణ బొంబాయి నియోజకవర్గంనుంచి శ్రీ పాటిల్ పోటీ చేయాలని, శ్రీ ఫెర్నాండెజ్ సురక్షితమైన వేరే నియోజక వర్గాన్ని చూసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యాతో ఈ నిర్ణయం గైకొనలేదు. మొత్తం ఫ్రంట్ ప్రయోజనాలను పరిగణనలోనికి తీసుకొని మాత్రమే ఈ నిర్ణయం గైకొన్నాము" అని శ్రీ బాబూభాయ్‌చినాయ్‌స్పష్టం చేశారు.

ఎస్. ఎస్. పి. నాయకులు అవాంఛనీయమైన ఆరోపణలు చేయడాన్ని విరమించుకొనగలరన్న ఆశాభావాన్ని శ్రీ చినాయ్ వ్యక్తం చేశారు.

బిర్లాల సంసిద్ధత

చండీఘర్, జనవరి 24: లూథియానాలోని పంజాబ్‌వ్యవసాయ విశ్వవిద్యాలయం తమ క్షేత్రంలో వ్యవసాయ కార్యక్రమాన్ని చేపట్టే టట్లయితే, పంజాబ్ ప్రభుత్వం తొలుత ఎకరాల క్షేత్రాన్ని పంజాబు ప్రభుత్వం నుండి కొనుగోలుచేసి కోరకుండా ఇవ్వడానికి సంసిద్ధతను ప్రకటించారు.

రావాడ నిరాహారదీక్ష

(1వ పేజీ తరువాయి)

పూనుకోవలెనని వైస్—చాన్సలర్‌ను కోరుతూ సిండికేట్ ఒక తీర్మానం చేసింది. కాని డాక్టర్ రావాడ నిరాహార దీక్షను సాగించ డానికే నిర్ణయించారు.

డాక్టర్ రావాడ నేటి రాత్రి 7—30 గంటలకు తన కార్యాలయంలో నిరాహారదీక్ష ప్రారంభించి పిమ్మట తమ ఇంటికి వెళ్లారు. తాను ఇంట్లో వుండి దీక్షను సాగించగలనని, ఓపిక వున్నంతకాలం యూనివర్శిటీకి వచ్చి పనిచేస్తుండగలనని ఆయన తెలిపారు.

రాష్ట్రపతి రిపబ్లిక్ దినోత్సవ ప్రసంగం

న్యూఢిల్లీ, జనవరి 24: రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీ రాత్రి 8—15 గంటలకు దేశ ప్రజల నుద్దేశించి ఆలిండియా రేడియోలో ప్రసంగిస్తారు.

హైదరాబాద్, జనవరి 24: అబ్దుల్ కలాం ఆజాద్ పరిశోధనా సంస్థ ప్రచురించిన మౌలానా ఆజాద్ స్మారక సంపుటాన్ని అహమ్మదాబాద్ అంజుమన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆవిష్కరిస్తున్నది.

(స్వర్గీయ ప్రముఖ అన నేతాలకు చాలామిచ్చి వున్నారు.)

రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 24: రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా సికిందరాబాద్ 'పెరేడ్ గ్రౌండ్'లో ఈ నెల 26వ కవాతు జరుగనున్నందువల్ల ఆ రోజున జంటనగరాలలో విధించిన ట్రాఫిక్ నిబంధనల గురించి నగర పోలీసు కమిషనర్ శ్రీ అబ్దుస్‌సలాం ఖాన్ ఈ విధంగా తెలియ చేస్తున్నారు.

ఈ నెల 26వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం గం 11—30ల వరకు సర్దార్ పటేల్ రోడ్డులో వై. ఎం. సి. ఎ. కూడలి నుంచి టెలిగ్రాఫ్ కార్యాలయం చౌరస్తా వరకు వాహనాలేవీ వెళ్ల కూడదు.

స్టేట్ బ్యాంక్ చౌరస్తా నుంచి కంటోన్మెంట్ గార్డెన్ చౌరస్తావరకూ, ప్లాజా టాకీస్‌నుంచి, వై జంక్షన్ వరకు కూడా పైన పేర్కొన్న సమయంలో వాహనాలు వెళ్ల కూడదు. వాహనాలు వివిధ మార్గాంతో వెళ్లడానికి ఏర్పాట్లు జరిగాయి.

ఈ విధంగానే సాయంత్రం 3 గంటల నుంచి, 7గంటల వరకు, సికిందరాబాద్ నుంచి బేగంపేటకు వచ్చే వాహనాలన్నీ సోమాజీగూడ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్, బెల్లావిస్టాల మీదుగా మళ్లిస్తారు.

బెల్లావిస్టా నుంచి సోమాజీగూడాకు వెళ్లే వాహనాలు రాజభవన్‌రోడ్డులో వెళ్లడానికి అనుమతిస్తారు.

ఖాదీ బోర్డు తిరిగి ఏర్పాటుకై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డును తిరిగి ఏర్పాటుచేసి, ఆర్థిక సహాయం కలుగ చేయాలని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అసోసియేషన్ల ప్రతినిధులు మొన్న ఇక్కడ సమావేశమై ఒక తీర్మానంలో ముఖ్యమంత్రిని కోరారు. ఈ సమావేశానికి శ్రీ అబుల్ హసన్ అధ్యక్షత వహించారు. ప్రస్తుతం ఈ బోర్డు లేనందువల్ల ఖాదీ సంస్థలు ఉపాధి కల్పించలేకుండా వున్నాయని, వాటికి ఆర్థిక సహాయం అందడము లేదని వారు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో మోసగాళ్ల ముఠాలు

ప్రజలకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

హైదరాబాద్, జనవరి 24: ఇటీవల అమీర్‌పేటలోని ఒక దుకాణంలో జరిగిన దొంగతనం గురించి ఇక్కడి సెంట్రల్ క్రైం స్టేషన్ దర్యాప్తు జరుపుతున్నది.

దుకాణాదారుడు రు 3వేల నగదు వున్న ఒక సంచిని దుకాణంలోని ఒక మేకుకు తగిలించి వుంచడాన్ని కనిపెట్టిన ఇద్దరు మోసగాళ్లు, కొనుగోలు దారులవలె దుకాణంలో ప్రవేశించి, దుకాణదారుని దృష్టిని మళ్లించి నగదు వున్న సంచిని కాజేశారు.

నగరంలో బొంబాయి, షోలాపూర్ నుంచి మోసగాండ్ర ముఠాలు వచ్చి వున్నాయని, పోలీసులు ఆ ముఠాల ఆచూకి తీయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తులై వుండాలని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

లకిడీకాపూల్, రాణిగంజ్‌లలోని రెండు దుకాణాలనుంచి వస్త్రాల బేళ్లు అపహరింపబడినట్లు రిపోర్టులు అందాయి.

హైదరాబాద్‌లో దివ్యజీవన సభలు

గవర్నరుచే ప్రారంభోత్సవం

హైదరాబాద్, జనవరి 24: 22వ అఖిలభారత దివ్యజీవన సమావేశం, 14వ రాష్ట్ర దివ్యజీవన సమావేశాలకు రాష్ట్ర గవర్నరు శ్రీ ఖండూభాయ్ దేశాయ్ నేటి ఉదయం ఇక్కడ ప్రారంభోత్సవం జరిపారు. సచివాలయానికి ఎదురుగా వున్న "సఫూర్ వాడి"లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ "అఖండ హరినామ సప్తాహం", ఉపన్యాసాలు జరుగుతున్నాయి.

దివ్య జీవన సమాజం అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి(హృషికేశ్) అధ్యక్షతవహించారు.

ఆహ్వానసంఘం అధ్యక్షురాలు శ్రీమతి రాణీ కుముదినీదేవి సభికులకు స్వాగతం పలికారు. పూరి గోవర్ధన మఠానికి చెందిన శ్రీ శంకరాచార్య ప్రసంగిస్తూ, సెక్యులరిజం పేరుతో ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నదని ఆయన విమర్శించారు.

శ్రీ శివానంద రచనలను స్వామి శుద్ధానంద భారతి(మద్రాసు), స్వామివిద్యా శంకర్ భారతి(గాయత్రీపీఠం) ఆవిష్కరించారు. స్వామి చిదానంద సావనీర్‌ను విడుదలచేశారు. శ్రీయుతులు గోస్వామి మహారాజా, రమేష్ మునిజీ తదితరులు ప్రసంగించారు.

శ్రీ వేదుల వెంకటరావు మృతి

కాకినాడ, జనవరి 24: ప్రముఖ సివిల్ ఇంజనీరు శ్రీ వేదుల వెంకటరావు (65) జనవరి 10 వ తేదీన కాకినాడలో మృతి చెందారు. వీరికి యిద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు వున్నారు. శ్రీ వెంకటరావు ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం, తుని, ఆముదాలవలస, మైసూరు రాష్ట్రంలోని బీదర్ లలో 1,200ల టన్నులశక్తిగలనాలుగుపంచదార ఫ్యాక్టరీలను తమ పర్యవేక్షణలో నిర్మించారు. శ్రీ వెంకటరావు తొలుత పిఠాపురం మహారాజ ఎస్టేట్ ఇంజనీరుగా పనిచేసిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌వర్క్సు శాఖలోనికి ప్రవేశించి,సూపరింటెండింగ్ ఇంజనీరుగారిటైరు అయినారు.

'ఎన్నికలు నెగ్గడానికి పార్టీ విధానాలకు తిలోదకా లివ్వం'

నంబూద్రిపాద్ ప్రకటన

కోజికోడ్, జనవరి 24: పార్లమెంటులో గరిష్ఠ స్థానాలను గెలుచుకొనే ప్రయత్నంలో తమపార్టీ ప్రాథమిక విధానాలను విడనాడబోదని మార్క్సిస్టు పార్టీ నాయకుడు శ్రీ ఇ. ఎం. ఎస్. నంబూద్రిపాద్ వేడిక్కడ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో కేవలం గరిష్ఠస్థానాలను గెల్చుకొన్నంత మాత్రాన అనుకొన్న లక్ష్యాలను సాధించినట్లుగా తమపార్టీ భావించదని ఆయన విలేఖరులతో అన్నారు.

కలకత్తాలో దౌర్జన్య ప్రజ్వలన: 4 గురి మృతి

నేతాజీ జన్మదినోత్సవ సందర్భంగా నగరంలో పలుచోట్ల అల్లర్లు

కలకత్తా, జనవరి 24: కలకత్తాలోను, పరిసర ప్రాంతాలలోను, క్రిందటి 24 గంటలలోను జరిగిన సంఘటనలలో నలుగురు మరణించారు. ఐదుగురు పోలీసులతో సహా ఆరుగురు గాయపడ్డారు.

నేటి ఉదయం హౌరాలో ఒకచోట ఇద్దరు యువకుల మృతదేహాలు పోలీసులు కనుగొన్నారు. వీరిద్దరి శరీరాలపైన కత్తిపోట్లు, తుపాకి కాల్పుల గుర్తులు కనిపించాయి. ఒక మృతదేహం మొండెం మాత్రమే అక్కడ ఉంది. రెండవ వ్యక్తి తలపై తుపాకి గుళ్ళ గాయాలు ఉన్నాయి.

హావేర్ బజార్ ప్రాంతంలోని ఒక కాలువలో 12 ఏళ్ళ బాలుని మృతదేహం కనిపించింది. బాలుని మృతదేహం ఒక సంచిలో ఉంది. అయితే ఆ పిల్లవాని ఒంటిమీద గాయాలేవీ లేవు.

బీడన్ మార్కెట్ ప్రాంతంలో విసిరిన బాంబు ప్రేలుడు వల్ల గాయపడిన ఒక వర్తక వ్యాపారస్తుడు నిన్న రాత్రి ఆస్పత్రిలో మరణించాడు.

నాలుగు కలకత్తా సెంట్రల్ ప్రాంతంలో నేతాజీ జన్మదినోత్సవాలను జరుపుకుంటుండగా కొందరు దుండగులు ప్రయత్నించారు. వారు జాతీయ పతాకాన్ని అవమానించి, ఉద్యోగులను అరెస్టు చేశారు. జాతీయ పతాకాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి వచ్చిన పోలీసులను దుండగులు చుట్టుముట్టి వారిపై అప్పి నైపుణ్యంతో బాంబుల వర్షం కురిపించారు. ఉద్యోగులలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

ఈ సంఘటనలో ఒక పోలీసు ట్రక్కు కూడా దెబ్బతిన్నది. తరువాత పోలీసులు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే జాతీయ పతాకాన్ని ధ్వంసంచేసినట్లు ఆ పంత సమాచారాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

నగరంలో పలు ప్రాంతాలలో అల్లరి గుంపులు జాతీయ పతాకాన్ని ధ్వంసంచేసినట్లు, నిప్పు రాత్రి వార్తలు వచ్చాయి. ముచిపారా ప్రాంతంలో దుండగులు జాతీయ పతాకాన్ని ధ్వంసంచేశారు.

శ్యామ్ బజార్ ప్రాంతంలో నేతాజీ జన్మదినం సందర్భంగా ఏర్పాటైన ఊరేగింపుపై దాడిచేయడానికి ప్రయత్నించిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చక్‌రడంగాలోను, టాల్ పకర్ రోడ్‌లోను బాంబు దాడులు జరిపిన సంఘటనలలో అల్లరి గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులలో ఎవరూ గాయపడ లేదు.

హుగ్లీ జిల్లా చక్‌బజార్‌లో నిన్న కొందరు దుండగులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని కత్తితో పొడిచారు.

మార్క్సిస్టుపార్టీ కార్యాలయంపై బాంబుదాడి

దక్షిణ కలకత్తాలో హౌస్టన్ లోని మార్క్సిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ కార్యాలయంపై నిన్నరాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడి జరిపారు.

ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు శ్రీ ముజఫర్ అహ్మద్ గది కిటికీపై బాంబుపడి, కిటికీ అద్దాలు పగిలిపోయిని అని తెలుపబడినది. అయితే శ్రీ అహ్మద్ గదిలో లేరని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

24 పరగణాల జిల్లాలో కాల్పులు: ఒకని మృతి

24 పరగణాల జిల్లాలోని జిరాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నేటిమధ్యాహ్నం పుర్రణకు దిగిన జనవర్గాలవారిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపిన ఫలితంగా ఒకరు మరణించారు.

కొంతమంది నక్సలైట్లు, మార్క్సిస్టు పార్టీ అభిమానులు బాంబులతో కొట్లాటకు దిగారని, ముందు హెచ్చరించి సమ్మటికి ప్రయోజనం లేకపోయినందువల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కొట్లాటలో పలుగురు మార్క్సిస్టులు గాయపడ్డారు.

పోలీసులు నేటి ఉదయం ఉత్తర కలకత్తాలో రెండుచోట్ల దాడులు జరిపి నాలుగు తుపాకులు, ఒక రివాల్వర్, కొంత ప్రేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

తాత్కాలికంగా ఆంధ్ర జాతీయ కళాశాల మూసివేత

పాలకవర్గం నిర్ణయం

మచిలీపట్నం, జనవరి 24: ఆంధ్ర జాతీయ కళాశాల పాలకవర్గం సమావేశం జనవరి 22 న జరిగింది. సిబ్బంది జీతాల చెల్లింపు విషయంలో ఈ సమావేశం తగిన పరిష్కార మార్గాన్ని రూపొందించలేకపోయింది.

ముఖ్యమంత్రి దృష్టికి, విద్యా శాఖ అధికార్ల దృష్టికి తాత్కాలికం వెళ్ళి గ్రాంటులను విడుదల చేయించడానికి ప్రయత్నించాలని నిర్ణయించింది.

కళాశాలను జనవరి నెలాఖరు వరకూ మూసివేయాలని తీర్మానించారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ కె. కోటేశ్వరరావు హైదరాబాదులో విద్యాశాఖ డైరెక్టరు కార్యాలయం వద్ద ఈ విషయమై అడిగారు. ఆ కార్యాలయం ప్రతినిధి ఒకరు అధికార్లు విచ్ఛాయాలనే, ప్రభుత్వం రు. 20 లక్షలు గ్రాంటు విడుదల చేయలేదని చెప్పినట్లు తెలియ వచ్చింది.

హిందూ కళాశాల ఆడిటోరియంలో శ్రీ గౌతమి అభిమానులు అధ్యక్షతన హిందూ హైస్కూలు పంస్థల సంస్థాపక దినోత్సవం జరిగింది. శ్రీ పి. శ్రీరాం (కళాశాల ప్రిన్సిపాలు) స్వాగతం చెప్పారు. హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ వి. లక్ష్మణస్వామి సంస్థ చరిత్రను వివరిస్తూ, 1856 లో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూలుగా ప్రారంభించబడినదని, ఇప్పుడు కళాశాల, ఒక హైస్కూలు, రెండు బ్రాంచీలు కలిగివున్న దన్నారు. పూర్వం ఈ సంస్థకు కార్యదర్శిగా పనిచేసిన శ్రీ డి. శ్రీరాములు చిత్రపటాన్ని శ్రీ వి. హెచ్. రాఘవరావు ఆవిష్కరించారు.

శ్రీయుతులు ఎం. గోవిందశాస్త్రి, కె. సుబ్రహ్మణ్యశాస్త్రి, పి. శేషగిరిరావు, ఎస్. సూర్యప్రకాశరావు, బి. నరసింహారావు ప్రసంగించారు.

సన్నకారు రైతులకు సహాయ పథకం

విశాఖజిల్లా కలెక్టరు వివరణ

విశాఖపట్నం, జనవరి 24: సన్నకారు రైతులు, వ్యవసాయకూలీల సహాయ పథకం ఇటీవలనే ప్రభుత్వం ఆమోదించినదని విశాఖ జిల్లాకలెక్టరు శ్రీ ఎస్. ఎన్. అచంట నేడు ఇక్కడ ప్రకటించారు.

ఈ పథకం క్రింద ప్రభుత్వం గ్రాంటుగా ఒక కోటి రూపాయలు, వాణిజ్య బ్యాంకులు ఋణంగా రు. 2.5 కోట్లు ఇస్తాయి.

కేంద్ర ప్రభుత్వ గ్రాంటు సరాసరి అందుతుందనీ, జిల్లాకలెక్టరు చైర్మన్‌గా ఒక సొసైటీ ఈ పథకానికి నిర్వహించడానికి ఏర్పాటు కాగలదనీ, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ కూడా ఈ సొసైటీతో సభ్యుడుగా వుంటారని ఆయన వివరించారు. 2.5 ఎకరాలకు తక్కువ మాగాణిభూమి లేక 5 ఎకరాల మెట్టభూమి గలరైతులకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఈ పథకం సహాయపడుతుంది. (వ. వి)

మైలేజి అలవెన్సు హెచ్చించాలని విజ్ఞప్తి

విశాఖపట్నం, జనవరి 14: అఖిలభారత రైల్వేగార్డుల మండలి వాల్తేరు డివిజన్ బ్రాంచి సమావేశం నేడు ఇక్కడ జరిగింది. రన్నింగ్‌స్టాఫ్‌కు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది తోపాటుగా మైలేజి అలవెన్సు పెంచాలని కోరుతూ తీర్మానించారు. శ్రీ ఇ. జె. రావు అధ్యక్షత వహించారు.

బాపట్ల మున్సిపాలిటీ సిబ్బంది కోర్కెల దినం

బాపట్ల, జనవరి 24: బాపట్ల పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది అందరూ జనవరి 22 వ కోర్కెలదినం జరిపారు. పొరుగు పట్టణ పేదలగుండా పెద్ద ఊరేగింపు చేశారు. ప్రభుత్వం వెంటనే తక్కువ తరగతి ఉద్యోగుల జీతాలను సవరించాలని, కుంటే అద్దె అలవెన్సు యివ్వాలని, సెలక్షన్‌గ్రేడ్ పోస్టులు యివ్వాలని, వెయిటేజి యివ్వాలని కోరారు. తరువాత పురపాలకసంఘ కార్యాలయం ఆవరణలో సభజరిపారు. పురపాలక సంఘాధ్యక్షుడు శ్రీయడవల్లి సూర్యనారాయణ, మహమ్మద్ హనీఫ్ ప్రభృతులు సిబ్బంది కోర్కెలను బలపరుస్తూ మాట్లాడారు. (వ. వి.)

దక్షిణాఫ్రికాకు ఆయుధాల విక్రయం బ్రిటన్ హక్కు

కామన్వెల్తు మహాసభలు సభ్యదేశాల స్వయం నిర్ణయాధికారాన్ని భగ్నంచేయలేవని శ్రీ హీత్ స్పష్టీకరణ

లండన్, జనవరి 24: సింగపూర్‌లో జరిగిన కామన్వెల్తు రాజ్యాల సమావేశం రూపొందించిన సూత్రాలవల్ల దక్షిణాఫ్రికాకు ఆయుధాలు విక్రయించడానికి బ్రిటన్‌కు ఉన్న హక్కుకు ఎంతమాత్రం భంగంకలుగదని బ్రిటిష్ ప్రధాని ఎడ్వర్డ్‌హీత్ నిన్నరాత్రి స్పష్టీకరించారు.

బి. బి. సి. టెలివిజన్ ఇంటర్వ్యూలో మాటాడుతూ, కామన్వెల్తు రాజ్యాల సమావేశాల సందర్భంగా విడుదల అయిన అధికార పత్రం చాలా 'విలువైనది'ని, ఆ పత్రంలోని అంశాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని శ్రీ హీత్ చెప్పారు.

కామన్వెల్తు సమావేశాలు రూపొందించిన సూత్రాలు సుస్పష్టంగా ఉండాలనీ, కామన్వెల్తు రాజ్యాల స్వయంనిర్ణయాధికారాన్ని ఈ సూత్రాలు భగ్నంచేయరాదనీ తాను సమావేశంలో స్పష్టీకరించానని శ్రీ హీత్ చెప్పారు.

విద్యార్థుల దుర్మరణం

పూనా, జనవరి 24: ఇక్కడ జనవరి 23 న ఒక కాలువలో ముగ్గురు విద్యార్థులు మునిగి దుర్మరణం పాలైనారు.

మరాఠీ పత్రికా రచయిత పలాయే మృతి

బొంబాయి, జనవరి 24: ప్రముఖ మరాఠీ పత్రికా రచయిత శ్రీ ఎస్. వి. పలాయే (61) నిన్న సాయంత్రం యిక్కడ మరణించారు. 'లోకమాన్య' పత్రికకు 17 ఏళ్ళు ''లోక్ మిత్ర'' పత్రికకు పాలుగేళ్ళు ఈయన న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు.

జంటనగరాలలో పాలకార్డులు, సీసాలు

హైదరాబాద్, జనవరి 24: మిల్క్ ప్రాజెక్టు అనుమతించిన విక్రయదారుల వద్ద పాల కార్డులు ఖాళీ పాలసీసాలు లభిస్తాయని, ఒక్కొక్క పాలకార్డు ధర 50 పైసలనీ, ఖాళీ సీసా ధర 75 పైసలని సెంట్రల్ డైరీ అధికారి తెలియచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డు

ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగు ఇంజనీర్, ఒర్/సి, కొత్తగూడెం థెర్మల్ స్కీం, పాల్వోంచ.

Tender Notice No. SE|C|KTS|H.C|D. No. 70-71

1970—71 సంవత్సరానికి స్టేషనరీ వస్తుసామగ్రి సప్లయిచేసే నిమిత్తం సీలు వేయబడిన టెండర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ సి, కొత్తగూడెం, థెర్మల్‌స్కీమ్ వారిచే తన ఆఫీసులో 15—2—1971 తేదీమధ్యాహ్నం 3 గంటలవరకు స్వీకరించబడును.

టెండర్లు అదేరోజున హాజరుకాగల టెండరుదారుల లేదా వారి అధికారం పొందినవారి సమక్షంలో సాయంత్రం 4 గంటలకు తెరువబడును.

వరుస నెం.	పనివివరం.	సుమారుగా విలువ.	టెండరు సెట్టు ఖరీదు.	ఎర్నెస్టు మనీ ధరావతు.	సప్లయి గడువు
1.	కాగితం సహా స్టేషనరీ వస్తుసామగ్రి సప్లయి.	రూ. 15,000	రూ. 5—15	375	ఒకనెల

టెండరుషెడ్యూల్సు వాటిఖరీదును రొఖపూర్వకంగా చెల్లించి, దరఖాస్తు చెయ్యడం ద్వారా 3—2—1971 నుంచి 10—2—1971 వరకు సూపరింటెండింగ్ ఇంజనీర్ సివిల్ కొత్తగూడెం, థెర్మల్‌స్కీమ్ పాల్వోంచవారి ఆఫీసునుంచి ఆఫీసు పనిచేసే అన్నిరోజులలో పొందవచ్చును.

టెండర్లు ఈ ఆఫీసునుంచి కొన్న షెడ్యూల్సులో మాత్రమే పంపవలెను.

టెండర్లతోపాటు సూపరింటెండింగ్ ఇంజనీర్ సివిల్, కొత్తగూడెం థెర్మల్‌స్కీమ్ పేర స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ పాల్వోంచలో జమకట్టిన కాల్‌డిపాజిట్ మొత్తం రసీదు జతపరచవలెను.

(సం) సూపరింటెండింగ్ ఇంజనీర్, కొత్తగూడెం థెర్మల్‌స్కీము.

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్

12%

అంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ యివ్వబడును. ప్రారంభంలో 10% బోనసు అదనంగా కూడా 2 ఏళ్ళ ఋణాలకు 2% మూడేళ్ళు అంతకు పైబడిన ఋణాలకు చెల్లించ బడును.

ఋణాలకు: డైరెక్టర్ల హామీ కలదు.

ఇతర వివరాలకు: సెక్రటరీ

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్

'వాన్‌గార్డ్ హౌస్' 11, 12 సెకండ్ లైన్‌బీచి మద్రాసు-1

ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.

ఆలిండియా రేడియో : హైదరాబాద్

కావలెను: ప్రొడక్షన్ అసిస్టెంట్ (సీనియర్‌గ్రేడ్): ముఖ్య అర్హతలు (1) రికగ్నైజుడు యూనివర్సిటీనుంచి డిగ్రీ లేదా తత్సమానమైనది (ఇతరత్రా అసాధారణ సమర్థత కల అభ్యర్థుల విషయంలో సడలించబడవచ్చు). (2) తెలుగుభాషలో పాండిత్యం. హిందీలో వర్కింగ్ నాలెడ్జి అవసరం. (3) ప్రోగ్రాములో పాల్గొనడంద్వారా బ్రాడ్‌కాస్టింగ్‌లో అనుభవంకలిగివుండవలెను. (4) టేప్‌రికార్డర్లు, స్టూడియో టర్న్ టేబుల్స్, పేడర్ వగైరావంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించడంలో కొంత అనుభవం వుండవలెను. (5) సారస్వతం, నాటకం, సంగీతం లేదా ఏ ఇతర సాంస్కృతిక కార్యకలాపాలపట్లనైనా అధికమైన శ్రద్ధాసక్తులు కలిగివుండవలెను. వయస్సు: 1—2—1971 నాటికి వయస్సు 20 — 35 సంవత్సరాల మధ్యవుండవలెను. అసాధారణమైన అర్హతలు, అనుభవంకలవారి విషయంలో గరిష్ఠవయఃపరిమితి సడలించబడగలదు. ఫీ స్కేలు: రు. 235—15—340—20—480 పైన స్పెషల్ అలవెన్సులకు సమయానుగుణంగా అనుమతించబడే అలవెన్సులు.

అభ్యర్థులు నిర్ణీతమైన పరీక్షలలో పాల్గొనవలెను. పరీక్షలలో నెగ్గిన వారితో కూడా ఇంటర్వ్యూలు చెయ్యబడును. పరీక్షలు ఇంటర్వ్యూల సందర్భంగా టి. ఏ./డి. ఏ. గాని ఏ ఇతర ఖర్చులుగాని యివ్వబడవు. సెలక్టయిన అభ్యర్థి లేక అభ్యర్థులు ముందు మూడు నెలల కాంట్రాక్టుపై నియమించబడతారు. ఆతర్వాత వారిపని, ప్రవర్తన తృప్తికరంగావుంటే స్టాఫ్ ఆర్టిస్టులుగా 55 ఏళ్లవయస్సు వరకు నిర్ణీతమైన ఫీ స్కేలులో కంట్రాక్టుపై నియమించ బడతారు. గవర్నమెంటు ఉద్యోగులు డిపార్టుమెంటుద్వారానే దరఖాస్తు చెయ్యాలి. గవర్నమెంటు ఉద్యోగి సెలెక్టు చెయ్యబడితే ఆలిండియా రేడియోలో ఉద్యోగానికి నియమించబడే ముందు తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి. దరఖాస్తులు సాదా కాగితంపై తమ విద్యార్హతలు, అనుభవం, వయస్సు మున్నగువాటితో స్టేషన్ డైరెక్టర్ ఆలిండియా రేడియో, హైదరాబాద్—4 కు 1—2—1971 నాటికి చేరునట్లు పంపాలి.

DAVP-690(116)/70

సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

5 హెచ్. పి. రస్టన్ కిలోస్కర్ ఇంజను, పాత త్రిపిలెండర్లు ఉన్నవి ఉన్నపరిస్థితిలో అమ్మబడును.

ఐ. ఎల్. టి. డి. కంపెనీ లిమిటెడ్, పీలాపుడ్డ ఆఫీసు పనిచేసే వేళలలో ఆయినా తనిఖీ చెయ్యవచ్చును.

కావలెను

మెకానికల్ అగ్రికల్చరల్ ఫీల్డ్‌మన్‌లు వెంటనే కావలెను.

ఆక్సీ ఇన్‌సెక్టిసైడ్స్ కంపెనీ, అమలాపురం (తూ. గోదావరి)

పాలిసీ పోయినది

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1956 వ సం. రపు జీవిత బీమాచట్టం క్రింద స్థాపితము) మచిలీపట్నం డివిజన్ ఆఫీసు.

తూనుమల అప్పారావు జీవితంపై మచిలీపట్నం డివిజన్ ఆఫీసునుంచి జారీ చెయ్యబడిన 36253964 నెంబరు పాలిసీపోయినట్లు నోటీసు ఇవ్వబడినందువల ఈ తేదీనుంచి నెల రోజులలోపుగా కూడా ఎట్టి అక్షేపణ అందని పక్షంలో డూప్లికేటు పాలిసీ జారీచెయ్యబడగలదు.

మచిలీపట్నం. (సం) ఎం. రామారావు.

ప్రకటనలు

విజయవాడ తాలూకా నిడమానూరు గ్రామకాపురస్థులు పొందుగుల రామయ్యగారి కుమార్తె సుబ్బారావు యుండుమూలమున తెలియచేయునది ఏమనగా—

గుంటూరు అహ్మద్‌నగర్ కాపురస్థులు మహమ్మద్ సాహెబుగారి కుమార్తె మస్తాన్ బీసాహెబు రు. 7,500 విదుపే అయిదు వందల రూపాయలు, వాకు ప్రామిసరీ నోట్లు రిజిస్ట్రీ ఖాయిదా చేసి తీసుకొని బాకీ చెల్లించకుండా దావాచేయుటకని గుంటూరు కోర్టులో 16—1—1971 న అమ్మటకు ప్రామిసరీ నోట్లు దస్తావేజులు పెట్టి ఉన్న కవరు పోయినది. సదరు దస్తావేజు ఎవరికైనా దొరికిన ఎడల వారు పంపగలందులకు కోరుచున్నాను.

ఇట్లు, పొందుగుల సుబ్బారావు, నిడమానూరుపోస్టు, విజయవాడ తాలూకా, కృష్ణాజిల్లా.

వేలం నోటీసులు

వదరన్ లోడ్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ప ప్రొప్రయిటర్ కాజా రంగయ్యసాహానువీధి, విజయవాడ—1.

ఫస్ లాస్ట్ ప్రొపర్టీస్, విజయవాడలో తెలిపని తీసుకొనక నిల్వయున్న సామానులు ది 31—1—71 న ఆదివారం ఉదయం గం. 11—00 లకు పై మనుకాలించిన మా ఆఫీసు ఆవరణలో బహిరంగముగా వేలము వేయబడును.

ఇతరవివరములు, షరతులు ఆఫీసు పనిచేయు కాలములలో తెలుసుకొనవచ్చును. వేలములో పాల్గొనువారు ది 31—1—71 వ తేదీ ఉదయం గం. 11—00 ల లోపుగా రు. 25—00 లు డిపాజిట్టు చెల్లించవలెను.

మేనేజరు.

బహిరంగ వేలం ప్రకటన

శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం తంటికొండ రాజమండ్రి తాలూకా, తూర్పుగోదావరిజిల్లా.

పై శ్రీ స్వామివారి దేవస్థానం తాలూకు ఈదిలెంట్రుకలు (పుట్టుకొప్పులు) ది 8—2—1971 తేదీ మధ్యాహ్నము 1 గంటకు శ్రీ స్వామివారి దేవస్థానమందు బహిరంగ వేలము జరుపబడును. గాన పాట పాడదలచిన వారు రూ. 1,000— లుబిషియల్ డిపాజిటు కట్టి పాటలో పాల్గొనవలెను. హెచ్చుపాటదారు పాట మొత్తములో వాల్గవవంతు వెంటనే చెల్లించి రశీదు పొందవలెను. ఇతర వివరములకు యీ దిగువ వారివల్ల పొందవచ్చును.

కీ — గ్రా. లు.

1. పొడవుజుత్తు సుమారు 383—100
2. చిక్కుజుత్తు సుమారు 2010—700

M. V. L. KRISHNA RAO,
Executive Officer,
Sri Venkateswara Swamy Temple,
Thantikonda.

తంటికొండ,
20—1—1971.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

Tender Notice No. M&W/T-1/71.

ఈ క్రింది ఐటముల సప్లయికి ఎర్నెస్టు మనీ డిపాజిట్‌తోపాటు సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించ బడుతున్నవి.

1. హాట్ రోల్డు కోల్డు డ్రాన్ క్రాస్ షీట్, స్టీలునుసడిషివి, వెడల్పు కలిగి— 1.587 మిమీ (1/16") మందం 16 బి. ఎస్. డబ్ల్యుయు. గేజ్ కలవి.
   కావలసిన మొత్తం వరకు 325 చ. మీ లేక 3500 చ. అ.
2. క్రాస్‌వైర్ 1.587 మి.మీ. వ్యాసం 16 బి. ఎస్. డబ్ల్యుయు. గేజ్ కావలసిన మొత్తం వరకు 10 కేజీలు.

టెండరుఫారాలు రు. 5—15 లొంల చెల్లించి ఆఫీసు పనిచేసే ఏరోజులలోనైనా ఉదయం 10—30 గం. నుంచి సాయంత్రం 4—00 గం. లోగా సూపరింటెండింగ్ ఇంజనీర్, పి. డబ్ల్యుయు. డి. మెకానికల్ అండ్ వర్క్‌షాప్స్ సర్కిల్, రెడ్‌హిల్స్, హైదరాబాద్ ఏ. పి. వారి ఆఫీసునుండి పొందవచ్చును. రు. 6—75 మనియార్డరుద్వారా (పోస్టలు చార్జీలుసహా) పంపి పోస్టులో కూడా టెండరుఫారాలు పొందవచ్చును. పోస్టులో ఆలస్యం జరగకుండా వారించడానికి టెండరు షెడ్యూల్స్ కోసం బాగా ముందుగా దరఖాస్తు చెయ్యవలెను.

టెండర్లు పంపవలసిన తుదితేదీ మరియు 1—3—1971 మధ్యాహ్నం 3 గంటలు. టెండర్లు ఆదేరోజున 4—00 గంటలకు ఆసమయంలో హాజరుకాగల టెండరుదారుల సమక్షంలో తెరువబడును.

నోట్: ఎర్నెస్టుమనీ, ధరావతు జతపరచబడని టెండర్లు తిరస్కరించబడును.

సెంట్రల్ పి. డబ్ల్యు. డి. మదరాసు

భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ బిల్డింగ్ మెయిన్‌లైన్ నుంచి వైజాగ్ సి. ఏ. టెక్నికల్ ప్రాంతానికి కొత్త నీటి సప్లయిలైను సమకూర్చే పని నిమిత్తం.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మదరాసు సెంట్రల్ డివిజన్ (వార్) సెంట్రల్ పి. డబ్ల్యుయు. డి 1 వ బ్లాక్ మొదటి అంతస్తు — 'శాస్త్రి భవన్,' 35 హాడోస్‌రోడ్, నుంగంబాకం, మద్రాసు—6 భారత రాష్ట్రపతి తరపున, సెంట్రల్ పి. డబ్ల్యుయు. డి., అప్రూవుడ్ కంట్రాక్టరులనుంచి, ఎం. ఇ. ఎస్./హైవేస్/ రైల్వేస్/రాష్ట్ర పి. డబ్ల్యుయు. డి. లకు చెందిన తత్సమానమైన తరగతికి చెందిన కంట్రాక్టరులనుంచి సీలువేయబడిన ఐటం రేటు టెండర్లను 10—2—'71 తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు ఆహ్వానిస్తున్నారు.

అంచనా వేయబడిన ఖర్చు రు. 28,127

ఎర్నెస్టుమనీ: రు. 703—

టెండర్లు ఆదేరోజు మధ్యాహ్నం 3—15 గంటలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మద్రాసు సెంట్రల్ డివిజన్ (వార్) సెంట్రల్ పి. డబ్ల్యుయు. డి. మద్రాసు—6 వారి ఆఫీసులో తెరువబడును.

ఎర్నెస్టుమనీ ట్రెజరీలోగాని, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలోగాని, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలోగాని చెల్లించి తీసుకొన్న చలానా, లేదా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీకల ఏ షెడ్యూల్డుబ్యాంక్ కాల్ డిపాజిట్ రశీదునైనాగాని టెండరుకు జతపరచి పంపవలెను.

టెండరు ఫారములు రు 5—+3% అమ్మకంపన్ను (వాపసు యివ్వబడదు) చెల్లించి 8—2—'71 తేదీ సాయంత్రం 5—00 గంటలవరకు అసిస్టెంట్ ఇంజనీర్, వైజాగ్ సెంట్రల్ సబ్ డివిజన్ నెం. 1, సెంట్రల్ పి. డబ్ల్యుయు. డి. ఆలితాకాలని, వైజాగ్—4 నుంచి పొందవచ్చును.

పైన చెప్పిన విధంగా ఎర్నెస్టుమనీ డిపాజిట్‌చెయ్యని కంట్రాక్టర్ల టెండర్లు తిరస్కరించబడును.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

సూపరింటెండింగ్ ఇంజనీరువారి కార్యాలయము, రహదారులు, భవనములు వరంగల్ సర్కిల్, వరంగల్.

టెండరు నోటీసు నెం. 27 సం. 1970-71

పిలువేసిన టెండర్లు రిజిస్టర్డు కంట్రాక్టర్లనుండి మరియు ప్రసిద్ధిగాంచిన సంస్థలనుండియు, సూపరింటెండింగు ఇంజనీరు పి. డబ్ల్యు. డి. (ఆర్ అండ్ బి) వరంగల్, సర్కిల్ వరంగల్ వారిచే సాయంకాలము గం. 3—30 (భారతకాలమానము) వరకు ఈ క్రింది పేర్కొనబడిన దినమున దిగువ చెప్పబడిన పనులకు కోరబడుచున్నవి.

టెండర్లు చేరిన దినమున సాయంకాలము గం. 4—00 (భారతకాలమానము)లకు తెరువబడును. టెండర్లు దాఖలుచేసినవారుగాని, వారి అనుమతి పొందినవారుగాని టెండరు తెరువబడుచున్నప్పుడు అనుమతించబడుదురు.

వరుససంఖ్య.	పనిపేరు.	కంట్రాక్టు విధము.	ఎర్నెస్టుమనీ ధరావతు. రూ.	చలాను మరియు ఎర్నెస్టు మనీ చెల్లించవలసిన వారి పేరు.	పనిపూర్తి చేయుటకు కాలము.	అమ్మకపు పన్నుతోసహా టెండరు షెడ్యూలుకు రూ.	షెడ్యూల్సుకొరకు చలానుతో సహా అప్లికేషన్ దాఖలు చేయుటకు ఆఖరుతేది.	టెండర్లు ఇచ్చు కాలము.	టెండర్లు తీసికొని తెరుచుతేది.	కంట్రాక్టు చేయుటకు అర్హత
1.	2.	3.	4.	5.	6.	7.	8.	9.	10.	11.
1.	ఖమ్మంజిల్లాలో అశ్వారావుపేట నుండి బుర్గంపాడ్‌కు కి. మీ. 23.75 నుంచి కి. మీ. 29.00 వరకు రోడ్డువేయుట మరియు మెటలింగ్‌చేయుట.	ఎల్. ఎస్.	11,500 —	ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి ఖమ్మం	12 నెలలు.	30—90	2.2.71	9.2.71 నుండి 11.2.71	15.2.71	మూడవ మరియు పై తరగతి
2.	ఖమ్మంజిల్లాలో అశ్వారావుపేట బుర్గంపాడ్ రోడ్డుపై కి. మీ. 13/6—7 మీద కాజ్‌వే నిర్మించుట	డిటో	12,000 —	డిటో	డిటో	61—80	డిటో	డిటో	డిటో	డిటో
3.	ఖమ్మంజిల్లా అశ్వారావుపేట బుర్గంపాడ్ రోడ్డుపై కి. మీ. 4/0 నుండి 20/0 వరకు ఆర్. సి. సి. వంతెనలు నిర్మించుట.	డిటో	11,500 —	డిటో	డిటో	61—80	డిటో	డిటో	డిటో	డిటో
4.	వరంగల్ జిల్లాలో పసరా—బైకొపేట్ రోడ్డుమీద కి. మీ. 0.00 నుండి కి. మీ. 4.83 వరకు వంతెనలు నిర్మించుట.	ఎల్. ఎస్.	12,000 —	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్ అండ్ బి) వరంగల్	12 నెలలు	61—60	2.2.71	9.2.71 నుండి 11.2.71	15.2.71	మూడవ మరియు పై తరగతి
5.	కరీంనగర్ జిల్లాలో మహదేవ్‌పూర్ నుండి ముకునూర్‌కు కి. మీ. 0.00 నుండి 5.00 వరకు రోడ్డువేయుట మరియు మెటలింగ్‌చేయుట.	డిటో	9,500 —	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్ అండ్ బి) కరీంనగర్	12 నెలలు	30—90	డిటో	డిటో	డిటో	డిటో
6.	వరంగల్ జిల్లాలో ఏటూరునాగారం నుండి తుపాకులగూడెంకు కి. మీ. 5.00 నుండి 10.00 వరకు రోడ్డువేయుట మరియు మెటలింగ్‌చేయుట.	డిటో	12,000 —	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్ అండ్ బి) వరంగల్	డిటో	30—90	డిటో	డిటో	డిటో	డిటో
7.	ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చింతూరునుండి మధ్యప్రదేశ్‌లోని కుంటకు కి. మీ. 0.00 నుండి కి. మీ. 8.00 వరకు అభివృద్ధిచేయుట.	డిటో	12,000 —	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్ అండ్ బి) భద్రాచలం	డిటో	30—90	డిటో	డిటో	డిటో	డిటో
8.	ఖమ్మంజిల్లాలో మరేడిమల్లి — చింతూరురోడ్డుపై మై. 16/0 నుండి 20/0 వరకు వంతెనలు నిర్మించుట. (21/70—71 టెండరు నోటీసులోని 2 వ పనికి సవరణ)	డిటో	11,500 —	డిటో	డిటో	డిటో	డిటో	డిటో	డిటో	డిటో
9.	ఖమ్మం జిల్లాలో మరేడిమల్లి—చింతూర్ రోడ్డుపై మై. 20/0 నుండి 24/0 వరకు వంతెనలు నిర్మించుట.	డిటో	9,000 —	డిటో	డిటో	30—90	డిటో	డిటో	డిటో	డిటో

1. టెండరు డాక్యుమెంట్లను మరియు ఇతర ప్రతిపాదనల్ని సూపరింటెండింగ్ ఇంజనీరు వారి కార్యాలయము పి. డబ్ల్యు. డి (ఆర్ అండ్ బి) వరంగల్ సర్కిల్ హనుమకొండ నుండి 9 వ కాలములో కనబరచిన తేదీలలో పొందవచ్చును.
2. టెండరు డాక్యుమెంట వెలను ప్రభుత్వ ట్రెజరీలోగాని లేకState Bank of Hyderabad లేక వారి బ్రాంచిలో గాని ఈ క్రిందివియబడిన Head of Account 5 వ కాలములో చూపబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి పేర చెల్లించవలెను. చెలానుతో అప్లికేషన్ దాఖలుచేయవలెను.
   "U — Remittances — Remittances into Treasury within India — P.W. III — Other Remittances — Items adjustable by P.W.D. Roads and Buildings Division."
3. ఎర్నెస్టుమనీ ధరావతును ఈ క్రిందివియబడిన Head of Account కు 5 కాలములో చూపబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి పేరన చెల్లించవలెను.
   "T — Deposits and Advances — Part II Department — Not bearing interest — Revenue Deposits."
4. అదనపు ధరావతు నిమిత్తము, చెల్లింపబడిన బిల్లులనుండి 7½% మినహాయించు కొనబడును.
5. టెండరుషెడ్యూళ్లు పోస్టుద్వారా పంపబడవు.
6. షెడ్యూలుకొరకు చెల్లింపబడిన సొమ్మును ఎట్టిపరిస్థితులలోను వాపసుచేయబడదు.

(సం) తలత్ బేగ్,
సూపరింటెండింగ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి. ఆర్ అండ్ బి
వరంగల్ సర్కిల్, హనుమకొండ, ఆంధ్రప్రదేశ్.

తెల్లపచ్చలు

మేము గొప్పగా చెప్పుకొనడములేదు మా ఆయుర్వేద మందు "శ్వేత మోహన్" 3 రోజులలో రంగుమార్చి కొద్ది రోజులలో తెల్ల మచ్చలను తొలగించును. వేలాది మంది ప్రశంసించారు. ప్రచారానికి ఒక బుడ్డీమందు ఉచితముగా పంపుతాము.

ELEGANT TREATMENT CENTRE
P.O. Katrisarai (GAYA)

సూరజ్‌మల్స్
నాణ్యమైన వజ్రాలు
గ్యారంటీడైన
22 క్యారట్
బంగారు నగలు
33, నేతాజీ రోడ్, మద్రాసు-1.

వాయిదాలలో ట్రాన్సిస్టర్
NATIONAL PANASONIC

వాయిదాలలో ట్రాన్సిస్టర్ 3 బాండ్ల ఆల్ సర్క్యూట్ ధర రు 165 నెలసరి వాయిదాలు
వాయిదాలలో ట్రాన్సిస్టరు మంచి విలువగల వస్తువులు
TOSHI SALES REGD (12) P.B.690. NEW DELHI-1

అసలు
క్రెస్ట్ హెయిర్ డై
నెరిసిన జుత్తును సహజసిద్ధమైన నల్లని మెరమెరలాడే జుత్తుగా చేయగలదు.

క్రెస్ట్ అత్యాయిజరి వర్క్సు
నెం. 440.

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు
పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు
టెండరు నోటీసు

ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా శ్రీ గోదావరి హెడ్‌వర్క్సు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారి కార్యాలయము, ధవళేశ్వరంలో పాతబడినవియు, ఉపయోగపడని యంత్రములు తీసుకొనుటకుగాను, సీలువేయబడిన టెండర్లు ఈకార్యాలయములో తేదీ. 20—3—71 సాయంత్రము 4 గం. ల. వరకుతీసుకొనబడును. సదరు టెండర్లు అదేరోజు సాయంత్రము 4 గం. 30 ని. లకు శ్రీ గోదావరి హెడ్‌వర్క్సు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి కార్యాలయములో టెండరుదారులు సమక్షముగా తెరువబడును. సదరు టెండరు ఫారములు పంపుటకుగాను దరఖాస్తులు తేది 15—2—71 తేదీ వరకుమాత్రమే మాకార్యాలయము పనిచేయు కాలమందు తీసుకొనబడును.

సదరు టెండరు ఫారములు కొనుటకుగాను శ్రీ గోదావరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి చిరునామాకు దరఖాస్తులు పంపవలయును. టెండరు ఫారములు మాకార్యాలయమందు అమ్మకపు పన్నుతో సహా రూ. 5—17 పైసలు చెల్లించి పొందవలయును. పోస్టుద్వారా టెండరు ఫారములు కావలసినవారు ఫారం 1 కి రూ. 6—17 పైసలు చొప్పున (పోస్టేజీ రు. 1— కలిపి) మనియార్డరు ద్వారా వీలైనంత తొందరలో పంపించినయెడల సదరు టెండరు ఫారములు వారియొక్క చిరునామాకు పోస్టుద్వారా పంపబడును. తపాలా ఆలస్యమునకు మా డిపార్టుమెంటుకు ఎటువంటి బాధ్యతలేదు. ఈదిగువ సుదహరించిన టెండరు సామాను యావత్తు టెండరు వేయుటకు 10 రోజుల ముందునుంచి ధవళేశ్వరం పి. డబ్ల్యు. డి. వర్క్‌షాపు ఆవరణలో ఆఫీసు పనిచేయు రోజులలో ఉదయం 9. లగాయతు సాయంత్రము 1 గం. వరకు చూపబడును.

ఉపయోగపడని యంత్రముల వివరములు

1. ఇంజను మరియు పంపులు — 5 యింజన్లు మరియు 4 పంపులు.
2. బోయిలర్లు స్టీం యింజన్లు — 2 నెంబర్లు
3. వర్టికల్ బోయిలర్లు — 2 నెంబర్లు
4. డ్రెడ్జరు నెంబరు 10 — 1 నెంబరు
5. డ్రెడ్జరు నెంబరు 11 — 1 నెంబరు
6. ఏ—1 ప్రిస్టమన్ డ్రజ్జరు — 1 నెంబరు

అమ్మకపు షరతులు

1. టెండరు పెట్టువారు రు 200 — స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి (ఇన్నీసుపేట బ్రాంచి) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గోదావరి హెడ్ వర్క్సు డివిజను, ధవళేశ్వరం వారి పేరున ఇవ్వబడిన డిమాండ్ డ్రాఫ్టుగా డిపాజిట్టుగా కట్టవలయును.
2. డిమాండు డ్రాఫ్టు జతపరచని టెండరు చెల్లవు.
3. ప్రతి ఐటెముకు వేరుగా వేయవలయును.
4. ఈ యంత్రములు అమ్మకము ''ఉన్నవి ఉన్నట్లు ఉన్నచోటనే'' అను పద్ధతి పై నడుపబడును.
5. ఈటెండరులో విజయము పొందినవారు మొత్తము సొమ్ము సేల్సుటాక్సుతో సహా టెండరు ఆమోదింపబడిన 10 రోజుల లోగా చెల్లించవలయును.
6. గోదావరి హెడ్‌వర్క్సు డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ధవళేశ్వరం వారిచే టెండరు ఆమోదింపబడును. ఏ కారణము తెలుపకయే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారు టెండర్లను ఆమోదించుటకు మరియు నిరాకరించుటకు అధికారము కలిగియున్నారు.
7. టెండరులో విజయము పొందనివారికి డిపాజిట్టు సొమ్ము వాపసు ఇవ్వబడును.
8. టెండరులో విజయము పొందినవారు పై చెప్పబడిన యంత్రములు వారికి తెలిపిన 15 రోజులలోగా తీసుకువెళ్ళక పోయిన వారు కట్టిన డిపాజిట్టు సొమ్ము మరియు పాడిన సొమ్ము గవర్నమెంటు వారు స్వాధీన పర్చుకొందురు.

[సం] టి. వి. రాఘవరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి.,
గోదావరి హెడ్ వర్క్సు డివిజను, ధవళేశ్వరం.
12—1—71.

వైద్య నిపుణులు రాక

చర్మవ్యాధులు, ఆస్మా, నరముల బలహీనత, నిపుణులు

మా ప్రధానసిద్ధ వైద్యులు డాక్టర్ ఆర్. వి. రాజన్ గారు ఆర్.ఎం.పి. అండ్ ఎస్. ఎం. పి.) క్రింది కేంద్రములకు వస్తున్నారు. తామర, గజ్జి, తెల్లమచ్చ, మేహమచ్చలు, మూత్రమేహం, ఆస్మా, దగ్గు, రొమ్ము కాసం, నరముల బలహీనత, ధాతు బలహీనత, జీవిత సుఖం లేనివారు వెంటనే మా వైద్యులను సంప్రదించి మందులు పుచ్చుకొనండి.

పర్యటన కార్యక్రమం

తేది నెల.	బసచేయు చోటు.
25	చీరాల, జీవన్ లాడ్జి.
26	ఒంగోలు —హోటల్ అభిలాష, మెయిన్ రోడ్
27	నెల్లూరు, శ్రీ కోమల లాడ్జి, జి. టి. స్ట్రీట్.
28	తిరుపతి, హోటల్ భీమాస్, రైలుస్టేషన్ దగ్గర.

సంప్రతింపు వేళలు: ఉదయం 8 నుంచి సాయంత్రం 4గం. వరకు. సలహా రుసుము రు. 3 —

KARTHIKEYA VAIDYASALAI
PALANI P.O. (Tamil Nadu)

అధికార దర్పానికి తలవంచవద్దు

మార్కాపురం ఎన్నికల ప్రచార సభలో శ్రీ నీలం సంజీవరెడ్డి ఉద్బాటన

మార్కాపురం, జనవరి 24 : అధికార దర్పానికి ప్రజలు లొంగక, దేశంలో జరిగే అరాచక పరిస్థితులు, శాంతిభద్రతలు లేని పరిస్థితిని దృష్టిలో నుంచుకుని పవిత్రమైన ప్రజాస్వామ్య రక్షణకు కంకణం కట్టుకోవాలని జనవరి 17 వ తేదీన పట్టణంలోని శ్రీ చెరుకుల నాగిరెడ్డి కాంపౌండులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సభలో జాతీయ నాయకులు, వ్యవస్థా కాంగ్రెసు అధినేతలు శ్రీ సంజీవరెడ్డి ప్రప్రథమంగా ఎన్నికల ప్రచార సభలో ఉద్ఘాటించారు. సుమారు వేయి మందికిపైగా గిద్దలూరు, మార్కాపురం తాలూకాలనుండి కార్యకర్తలు హాజరైనారు. సభకు మార్కాపురం నియోజక వర్గ శాసనసభ్యుడు శ్రీ వప్పిడి వెంగయ్య అధ్యక్షత వహించారు.

యువజన కాంగ్రెసు తరపున శ్రీ సిహెచ్. వెంకటసుబ్బారెడ్డి స్వాగత వచనాలు పలికారు. తరువాత శ్రీ వప్పిడి వెంగయ్య ఉపన్యసిస్తూ, 15 రోజులుగా తీవ్రముగా వ్యవస్థా కాంగ్రెసు అభ్యర్థిని బలపరుచుటా లేదా అని యోచించి, ఏ పరిస్థితులు యెట్లావున్నా వ్యవస్థా కాంగ్రెస్ అభ్యర్థి నిస్వార్థి, నిరాడంబరుడు, ఎంతటి ఎర చూపినా చలించని ప్రజానాయకుడైన శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యని పూర్తిగా బలపరుచుటకు నిశ్చయించానని తెలుపుతూ, కార్యకర్తలు, వోటర్లు జాగ్రత్తతో ఉండాలని, శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యని జరుగబోవు లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించి, మన కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింప జేసుకోవాలని కోరారు.

డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఉపన్యసిస్తూ, దేశంలో ఈనాడు భద్రత లేదని, బెంగాల్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలను వివరించి, నేడు ఇందిరాగాంధీ తన పదవీరక్షణకు ఎన్ని మార్గముల నైనను దేశమును పట్టిస్తున్నదని, ప్రజలు సుఖప్రదమైన జీవనానికి అవకాశము లేదని అన్నారు. పేదల పాలిట కల్పవృక్షముగా ఈరోజు అమాంతముగా సామ్యవాదమును పేరుతో ఎవరో అద్భుతగులుతున్నారని చెప్పేదానికన్నా తన తండ్రి, తాను రెండు దశాబ్దాల పైకాలము దేశాన్ని ఏ ఆధ్వర్యంలో ఏలినారో వా రెందుకు ఈ సోషలిజాన్ని ప్రవేశపెట్టలేదు ? నేడు తాను బలపరుస్తున్న పెట్టుబడిదారులా సోషలిస్టులు ! అపమార్గములచే ప్రజలను ఆకర్షిస్తూ మని, అది తప్పితే అధికార దుర్వినియోగముతో మంత్రులు, ముఖ్యమంత్రుల సదుపయోగించుకుని, ఎంతటి సాహసమునైనా చేయించుటకు వెడిగట్టుచున్నదని శ్రీ సంజీవరెడ్డి చెప్పారు.

ఇందిరాగాంధి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రథమంగా బలపరచి, తనను ఎలా మోసగించినదీ అందరికీ తెలిసిన విషయమేననీ, దరిమిలా కాంగ్రెసును తన ఉపయోగముల కొరకు ఎన్ని అపమార్గముల పట్టించినదీ ఆయన వివరించారు. తను మామూలుకార్యకర్తగా మహాత్మా గాంధి అడుగు జాడలలో స్వరాజ్య సముపార్జనకు ఎలా కృషి సల్పినదీ వివరించి, ఇప్పటికినీ అదే దృష్టితో వ్యవహరిస్తున్నానని ఆయన తెలిపారు. నేడు అధికార పక్షాల ఎత్తుగడను తెలిపి, హిందూ ముస్లిం సమైక్యతకు మేము విఘాతము కలిగించుచున్నామని, మహాత్ముడు ఆదేశించిన కోరిన ముఖ్యసూత్రమే హిందూ ముస్లిం ఐక్యత అని, దాని మేరకు తాను, వృద్ధ కాంగ్రెసు నాయకులు శ్రీ నిజలింగప్ప ప్రభృతులు ప్రయత్నిస్తున్నామని, అబుల్ కలాం ఆజాద్, మొహమ్మద్ కిద్వాయ్, ప్రభృతులు కాంగ్రెసులో అత్యున్నత పదవులలో ఉన్నారని, హిందూ ముస్లిం సమైక్యతే అవసరమని తెలుపుతూ మేము ద్వేషులమని చెప్పే ప్రచారాన్ని నమ్మవద్దని శ్రీ సంజీవరెడ్డి కోరారు. శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య అనుభవజులు, లోక్‌సభ సీనియర్ సభ్యులుగా, అంచనాల సంఘ అధ్యక్షులుగా, నిస్వార్థిగా, నిరాడంబరిగా వ్యవహరించారని, అనేక విదేశాలలో కూడా ప్రభుత్వము తరపున వారు పర్యటించి అనేక ప్రజోపయోగ కార్యములలో చేయూత నిచ్చారని, అటువంటి ప్రజాసేవకుని బలపరచి, మన రాయలసీమకు, నంద్యాల నియోజక వర్గానికి కీర్తి ఇనుమడింప జేయాలని శ్రీ సంజీవరెడ్డి కోరారు.

శాసనసభ్యుడు శ్రీ వప్పిడి వెంగయ్య త్యాగమును కొనియాడి, ఆయన బహిరంగముగా నేటి సభలో తన సంపూర్ణ సహకారాన్ని వెంకటసుబ్బయ్య అందజేస్తానని ప్రకటించడం చాలా హర్షించదగినదని, వారివలెనే అందరూ కూడా ఆకర్షణకు లొంగక, శాంతిభద్రత పరిరక్షణకు నీతి నియమాల నిలబెట్టుటకు ప్రశాంత జీవన మెరుగుటకు పాటుపడాలని శ్రీ సంజీవరెడ్డి కోరారు.

శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య ఉపన్యసిస్తూ, సామాన్య కార్యకర్తగా నేటి స్థాయికి తెచ్చిన పెద్దలను, ప్రజలను అభినందించి, తాను శాయశక్తులా ప్రజాభ్యుదయానికి కృషి చేసానని, గతంలో వలెనే అవసరమైనప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాభ్యుదయ కార్యక్రమములకు తోడ్పడెదనని తెలిపి, తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా అభ్యర్థించారు.

శ్రీ వప్పిడి వెంగయ్య అంత్యోపన్యాసములో శ్రీ సంజీవరెడ్డిని తరచు ఈ నియోజకవర్గములో పర్యటించవలసినదిగాను, శ్రీ వెంకటసుబ్బయ్య గెలుపే తన గెలుపుగా భావించి యావత్ భారతదేశమునకు కీర్తి ప్రతిష్ఠలు సంపాదించవలసినదిగా కోరారు. శ్రీ ఒ. వి. రమణయ్య వందన సమర్పణ చేశారు.

పుర ప్రముఖులు శ్రీయుతులు దుగ్గి రెడ్డి బాలసుబ్బారెడ్డి, చెరుకుల నాగిరెడ్డి, జీను గురవయ్య, ఘూపతిపల్లి సర్పంచ్ శ్రీ వి. వాలా యుణరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కె. సిహెచ్. వెంకటరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పట్టణము పెద్దలు శ్రీ సంజీవరెడ్డి ప్రభృతులకు స్వాగతమిచ్చి పూలమాలలు వేశారు. (మ. వి)

కోలవెన్నులో ప్రజాస్వామ్య పక్షాల కార్యాలయం

కోలవెన్ను, జనవరి 24 : గుడివాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కోలవెన్ను గ్రామంలో జనవరి 23 వ తేదీన ప్రజాస్వామ్య పక్షాల కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ స్వతంత్రపార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ జాగర్లమూడి చంద్రమౌళి ప్రారంభించారు. సభకు కృష్ణా జిల్లా సంస్థా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు శ్రీ వల్లూరి కేశవరావు అధ్యక్షత వహించారు. లోక్‌సభకు పోటీ చేసే ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థి శ్రీ హెచ్. ఆర్. గాయోజీరావు, రాష్ట్ర స్వతంత్రపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సుంకర సత్యనారాయణ ప్రభృతులు సభకు వచ్చారు.

శ్రీ వెంకటేశ్వరరెడ్డి స్వాగతం చెప్పారు. శ్రీ అడుసుమిల్లి వరయ్య, శ్రీ తుమ్మల నారాయణరావు ప్రభృతులు నాయకులకు పూలమాలలు వేశారు. శ్రీ వల్లూరి కేశవరావు దేశ క్లిష్ట పరిస్థితులను వివరించి, ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థి అయిన శ్రీ గాయోజీరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ జాగర్లమూడి చంద్రమౌళి ఇందిరా గాంధి నియంతృత్వ విధానాలను తెలుపుతూ, శ్రీ గాయోజీరావును బలపర్చాలని కోరారు. శ్రీ సుంకర సత్యనారాయణ కూడా ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థిని గెలిపించాలని కోరారు. శ్రీ అడుసుమిల్లి దుర్గాప్రసాదరావు అల్పాహార విందు చేశారు.

ఎన్నికల ప్రచార సాహిత్యంపై ప్రచురణ కర్తల పేర్లు, చిరునామా

ఎన్నికల ప్రధానాధికారి ప్రకటన

హైదరాబాద్, జనవరి 24: ఎన్నికల ప్రచారంకొరకు ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లు మొదలైనవాటిపై, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127—ఎ ననుసరించి, ముద్రాపకునిపేరు, చిరునామా, ప్రచురించిన వారిపేరు, చిరునామా విధిగా ముద్రించి తీరాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శ్రీ ఎస్. ఏ. ఖాదర్ ప్రకటించారు. ఇట్లా ముద్రించని వారికి ఆరునెలల జైలుశిక్ష, రు. 200 జరిమానా విధించే అవకాశం ఉన్నదని ఆయన హెచ్చరించారు.

ఎన్నికల ప్రచార కరపత్రాలను ముద్రించే వారు, ప్రచురణకర్తల సంతకాలతో వారి వివరాలను తెలియజేసే ప్రకటనను సేకరించి వాటిని తమ జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని శ్రీ ఖాదర్ తెలియజేశారు.

ఎన్నికల ప్రచారానికై బి.కె.డి.కి ప్రభుత్వ విమానం అవసరం

న్యూఢిల్లీ, జనవరి 24: ఎన్నికల ప్రచారానికై తమ పార్టీకి ఒక విమానం గాని, హెలికాప్టర్‌గాని అందజేయాలని భారతీయ క్రాంతిదళ్ కార్యదర్శి శ్రీ ప్రకాశ్ వీర్ శాస్త్రి ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు తమ పార్టీ తగిన చార్జీలను చెల్లించగలదని ఆయన ఎన్నికల కమిషనర్‌కు వ్రాసిన లేఖలో తెలియజేశారు.

ఈసౌకర్యం ఇప్పటికే కొత్త కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం అందజేస్తున్నదని, ఆ పార్టీనుండి వసూలు చేస్తున్న చార్జీలకే బి. కె. డి. కి. కూడా విమానం అందజేయాలని శ్రీ శాస్త్రి కోరారు.

ఇందిరాగాంధీ ప్రభుత్వ విధానాలపై శ్రీ రంగా విమర్శ

సోంపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం

సోంపేట, జనవరి, 24: ఆచార్య ఎన్. జి. రంగా, ఇచ్ఛాపురం ఫిర్కా, ఉద్దానం, తాలతంపర గ్రామాలలో పర్యటించి కార్యకర్తల సమావేశాలలో ప్రసంగించారు. ఆచార్య రంగా జనవరి 22న సోంపేట,బారువ, మందసా, హరిపురం ప్రాంతాలలో పర్యటించి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన తొలి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆనాడు పూర్తి అయింది.

ఈ ప్రసంగాలలో ఆచార్య రంగా, ఇందిరా గాంధి తనపై— విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తాను వ్యతిరేకించినట్లుగా చేసిన ఆరోపణలను ఆయన (ఆచార్యరంగా) ఖండించారు.

శ్రీమతి ఇందిరాగాంధి విధానాలను ఆచార్య రంగా విమర్శించారు. శాంతి భద్రతలు, ప్రాథమిక హక్కులను భగ్నపరుస్తున్నదని, రైతులకు భూమిపై గల హక్కులను నాశనం చేయడానికి రాజ్యాంగం మార్పునకు ప్రయత్నిస్తున్నదని, ఆయన ఆరోపించారు. తాను గాంధీ సిద్ధాంతాలు నమ్మిన వాడినని,పరిశ్రమల వికేంద్రీకరణలో విశ్వాసంగల వాడినని అన్నారు.

ప్రజలు ప్రజాస్వామ్య ఫ్రంటు అభ్యర్థులను గెలిపించ వలసినదిగా విజ్ఞప్తి చేశారు. (మ. వి)

శ్రీ అంకినీడు ప్రసాదరావు ఎన్నికల ప్రచారం

బాపట్ల, జనవరి 24 : ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నాయకత్వంలోని నూతన కాంగ్రెసుకు లోక్‌సభలో పూర్తిబలం చేకూరనిదే దేశంలో వెనుకబడ్డ వర్గాలకు, పేద ప్రజలకు అనువైన ఆర్థిక విధానాలు అమలు జరుపబడవని జనవరి 22 వ తేదీ సాయంత్రం యిక్కడ జరిగిన పట్టణ సమితి ప్రాంతం కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య శాఖా మంత్రి శ్రీ పాములపాటి అంకినీడు ప్రసాదరావు చెప్పారు. సిద్ధాంతాలలోను, కార్యక్రమాలలోను యేవిధ సామ్యంలేని పాత కాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘ్, ఎస్. ఎస్. పి. నాలుగు పార్టీల కలయికవల్ల ప్రజలకు యేవిధమైన మేలు చేకూరబోదని, వారు కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని యేర్పాటు చెయలేరని ఆయన అన్నారు. అధికార కాంగ్రెసు అభ్యర్థిగా తాను ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, తనను బలపరచి, ఇందిరాగాంధి సామ్యవాద హస్తాలకు బలం చేకూర్చవలసిందని ఆయన విజ్ఞప్తి చేశారు.

శాసనసభ్యుడు శ్రీ కాసు వెంగళరెడ్డి ప్రసంగిస్తూ, మిశ్రమ మంత్రి వర్గాలు చాలా రాష్ట్రాలలో గతంలో విఫలం చెందాయని, యిప్పుడు మధ్యంతర లోక్‌సభ యెన్నికలలో పాల్గొంటున్న నాల్గు పార్టీలకూటమివల్ల దేశానికి యేవిధమైన మేలు చేకూరదని అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ గాదె వెంకటరెడ్డి ఇందిరాగాంధి అమలు జరుపనున్న సామ్యవాద ప్రణాళికలు ఒక పెద్ద మైలురాయిగా ప్రతిపక్ష నాలుగు పార్టీల కూటమి వ్యతిరేకిస్తున్నదని, ప్రజలు వారిమాటలు విని మోసపోరని అన్నారు.

బాపట్ల సమితి అధ్యక్షుడు శ్రీ దొప్పలపూడి సుబ్బారావు, కాంగ్రెసు కార్యకర్తలంతా గ్రామాలలో శ్రీమతి ఇందిరాగాంధి అభ్యుదయ కార్యక్రమాలను ప్రచారం చేసి, శ్రీ అంకినీడు ప్రసాదరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్ నుంచి శ్రీ కొండా లక్ష్మణ్ పోటీ

హైదరాబాద్, జనవరి 24 తెలంగాణా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయగలరని తెలుస్తున్నది. హైదరాబాద్ నుండి కెప్టెన్ అన్సారి, సిద్దిపేట నుండి శ్రీమతి టి. ఎన్. సదాలక్ష్మి పోటీ చేస్తారని తెలంగాణా కాంగ్రెసు యిదివరకే ప్రకటించింది.

శ్రీ లక్ష్మణ్ పత్రికల వారితో మాట్లాడుతూ తెలంగాణా కాంగ్రెసు అభ్యర్థుల జాబితా బుధవారం నాడు (జనవరి 27 న) విడుదల చేయగలమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ద్రవిడ అభివృద్ధి సంఘం పోటీ

విజయవాడ, జనవరి 24 : ద్రవిడ అభివృద్ధి ఫెడరేషన్ కార్యవర్గం సమావేశంలో తమ పార్టీ తరపున హైదరాబాద్,నల్గొండ, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, నియోజక వర్గాలనుంచి లోక్ సభకు జరిగే మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. అభ్యర్థుల పేర్లను నిర్ణయించడానికి శ్రీ టి. ఎస్. ప్రసాదరావు మద్రాసు వెళ్లారు.

తమిళనాడులో రిపబ్లికన్‌పార్టీ పోటీ

మద్రాసు, జనవరి 24: వచ్చే మధ్యంతర ఎన్నికలలో తమిళనాడులో తమ పార్టీ స్వయంగా పోటీచేయగలదని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కమిటీ నేడు ఇక్కడ ప్రకటించింది. శాసనసభకు 20 స్థానాల నుంచి, లోక్‌సభకు మూడు స్థానాలనుంచి రిపబ్లికన్‌పార్టీ పోటీ చేస్తుంది.

నాగర్‌కోయిల్‌నుంచి శ్రీ కామరాజ్ పోటీ

నాగర్‌కోయిల్, జనవరి 24: నాగర్‌కోయిల్ నియోజకవర్గంనుంచి పోటీచేస్తున్న పాతకాంగ్రెస్ నాయకుడు శ్రీ కె. కామరాజ్ ఫిబ్రవరి 2 న జిల్లా కలెక్టర్ ఎదుట తమ నామినేషన్ దాఖలు చేస్తారు.

ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు శ్రీ కామరాజ్ కన్యాకుమారి జిల్లాలో పర్యటిస్తారని టి. ఎన్. సి. సి. ఉపాధ్యక్షుడు శ్రీ వి. మహదేవన్ పిళ్ళ పి. టి. ఐ. విలేఖరికి చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో పి. ఎస్. పి. పోటీ

కలకత్తా, జనవరి 24 : మధ్యంతర ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుంచి ప్రజాసోషలిస్టు పార్టీ 30 అసెంబ్లీ స్థానాలకు 4 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తుంది.

ముఖ్య ప్రకటన

బీడీలకు, పేకింగుసామగ్రిధరలు, పనివారి వేతనములు విపరీతముగా పెరిగినందున మాచే తయారుచేయబడిన నెం. 15రు బీడీలు ధరలు తే 25—1—1971 యా క్రింది విధముగా హెచ్చించబడినవి.

	టోకుధర	చిల్లర ధర
480 బీడీలు బండిలు.	రూ. 4—40	రూ. 4—50
24 బీడీలకట్ట (పాన్‌వాలా అమ్మకమునకు)		రూ. 0—24

ఈ హెచ్చింపు తప్పనిసరి అయినందున మా బీడీవినియోగదార్లు అన్యథా భావించక యథాప్రకారము మా నెం 15 రు బీడీలనే వాడగోరుచున్నాము.

ఎమ్. హుసేన్ అండ్ బ్రదర్సు,
మద్రాసు - 12.

వినికిడి సమస్యా



మీకు ఉచితంగా సలహాలిచ్చి మీ చెముడు నివారణకు చెందినదిగాను తగిన వినికిడి సాధనాలను సూచించడమేగాక అత్యాధునికమైన ఆర్టీ ఒటికాన్ ట్రాన్సిస్టరైజుడు వినికిడి సాధనాలను ఉచితంగా డిమాన్‌స్ట్రేషన్‌ఇచ్చే మా వినికిడి సాధనాల సలహాదారును దయుచుండి సంప్రతించండి. కళ్ళజోడు, పాకెట్ మోడల్స్ కూడా లభించును. మీకుకావలసినది ఆయన ద్వారా బుక్‌చేయవచ్చును.

కర్నూలు:	వెంకటేశ్వర హోటల్ పోర్చు, బస్సు స్టాండు దగ్గర.	జనవరి 27, 28
అనంతపురం:	రాయల్ రిట్రీటింగ్ రూమ్స్, మెయిన్ రోడ్.	జనవరి 29, 30
కడప:	జనతా హోటల్ (హోల్‌మాన్స్ హోటల్) ట్రంక్ రోడ్.	జనవరి 31, ఫిబ్రవరి 1
తిరుపతి:	భీమాస్ లాడ్జి, రైలుస్టేషన్ దగ్గర.	ఫిబ్రవరి 2, 3

సంప్రతింపువేళలు: ఉదయం. 9 గం. నుంచి 1 గం. మధ్యాహ్నం: 2 గం. నుంచి 6 గం.

చివరిరోజున ప్రతిచోట మధ్యాహ్నం 1 గంట వరకే.

HEARING AID CENTRE,
P.B. No. 7041. Bombay-28.
Branch: 13/2, Sivagnanam Road, Pondy Bazaar, T'Nagar, Madras-17

CHARI

ఇన్‌కంటాక్సు డిపార్టుమెంటు
వేలం ప్రకటన

గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామములో శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్లునుండి రావలసిన ఇన్‌కమ్‌టాక్సు బాకీ వసూలు నిమిత్తం సదరు మిల్లులో భాగస్థులైన శ్రీ రావి నరసింహారావు (తండ్రి కోటయ్య) గారి ఈ క్రింద చూపబడిన స్థిరాస్తిని తే. 30—1—1971 పగలు 11 గంటలకు బాపట్ల ఇన్‌కంటాక్సు ఆఫీసువద్ద శ్రీ కె. సుబ్బన్న ఇన్‌కంటాక్స్ ఇన్స్‌పెక్టర్, టాక్స్ రికవరీ స్క్వాడ్ నెల్లూరు వారిచే బహిరంగముగా వేలము వేయబడును.

ఆస్తి వివరం

గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా, గరికపాడు గ్రామములో

పట్టా నెం.	సర్వే నెం.	విస్తీర్ణం ఎ.	శిస్తు రూ.	తరగతి
127	312/5 బి	3—31	62—70	మాగాణి
	338/1	1—88	74—95	,,
	625/8	3—08	122—40	,,
	625/3	0—95	38—75	,,
969	264/1 ఎ	5—56	297—00	,,
		పూర్తి విస్తీర్ణం 7—77 ఎ		
1430	404/1	3—02	121—50	,,
969	357/7	0—82 1/2	36—50	,,
763	415—2	0—62	29—65	[illegible]
	మొత్తం	19—24 1/2		

వివరములు వలయువారు వేలం అధికారి నుండి పొందవచ్చును.

వి. శ్రీరామమూర్తి
టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ.
మకాం: నెల్లూరు,
తేదీ: 15—12—'70.

ఇన్‌కంటాక్సు డిపార్టుమెంటు
వేలం ప్రకటన

గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామములో శ్రీ రాజరాజేశ్వరి రైస్‌మిల్లు నుండి రావలసిన ఇన్‌కంటాక్సు బాకీ వసూలు నిమిత్తం సదరు మిల్లులో భాగస్థులైన శ్రీ రావి పున్నారావు (తండ్రి వెంకటేశ్వర్లు) గారి ఈ క్రింది స్థిరాస్తిని తేదీ. — 30—1—1971 పగలు 11 గంటలకు బాపట్ల ఇన్‌కంటాక్సు ఆఫీసు వద్ద శ్రీ కె. సుబ్బన్న ఇన్‌స్పెక్టరు, టాక్స్ రికవరీ స్క్వాడు, నెల్లూరు వారిచే బహిరంగముగా వేలం వేయబడును.

ఆస్తి వివరం

గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా గరికపాడు గ్రామములో

పట్టా నెం.	సర్వే నెం.	విస్తీర్ణం ఎ.	శిస్తు రూ.	తరగతి
127	338/3	0—20	6—79	నంజ
439	199/2	1—61	27—32	,,
	274/1	2—72	35—94	,,
	319/1	0—46	19—75	,,
604	352/2	1—07	43—45	,,
	403/2	0—85	20—15	,,
1132	360/2	0—33	14—20	,,
	625/1	0—36	15—75	,,
1216	187/1	4—76	188—10	,,
1590	275/1	0—50	19—75	,,
		12—86		

వేలమునందు పాల్గొనదలచిన వారు పూర్తి వివరములు వేలం అధికారి నుండి పొందవచ్చును.

వి. శ్రీరామమూర్తి
టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ.
మకాం: నెల్లూరు.
15—12—70.

ఇ. సి. జి. సి.
బొంబాయిలో ఏకకాలంలో రెండుచోట్ల ఉండగలదా?
అవును! 1971, జనవరి, 25 నుంచి

జనవరి 25 న ఇ. సి. జి. సి. హెడ్డాఫీసు, రిజిస్టర్డు ఆఫీసు, 10 వ అంతస్తు, ఎక్స్‌ప్రెస్ టవర్స్, నారిమన్ పాయింట్, బొంబాయి-20 కి మారుతాయి. కొత్త టెలిఫోన్ నంబర్లు 290448 మరియు 290842.

పాత జాగా నం. 4, రాంపార్ట్‌రో, బొంబాయి-1. కొత్తజాగా ఏర్పరచబడిన మా బొంబాయి రీజినల్ ఆఫీసు అయియుంటుంది.

ఇప్పుడు బొంబాయిలో ఏకకాలంలో రెండుచోట నుంచి పనిచేస్తున్న మేము ఎగుమతిదార్లకు ఇంకను మేలుగ సేవ చేయుటకు సర్వసంసిద్ధమైయున్నాము.

దయచేసి వచ్చి చూడండి ;

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్,
10 వ అంతస్తు, ఎక్స్‌ప్రెస్ టవర్స్.
నారిమన్ పాయింట్, బొంబాయి 20.

అందరి ఆదరాభిమానములుపొంది క్రిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తూంది.

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

మ్యునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్, కాకినాడ ఫోన్: 742

రోజూ 2 ఆటలు సా. 6, రా. 9—15 గం. కు.
26 మంగళవారం, ఆదివారాలు మ్యాటినీ 2—45 గం. కు.

★ ఏరీనాలో ఒకేసారి 18 సింహములు, పులులు విన్యాసములు.
★ అంతర్మధ్యంలో చీకటిలో వూయల ప్రదర్శనలు.
★ వరల్డ్ చాంపియన్నుచే 7 బార్ల మీద ప్రదర్శనములు.
★ బాలికచే 40 అ. జీప్ జంపు.
★ మిస్టర్ యూనివర్స్ బిరుదాంకితులు శ్రీ మనోహర్ ఐక్‌చే కండరముల ప్రదర్శనలు.
★ ఎముకలే లేవనిపించేట్లు ప్లాస్టిక్ బాలిక ప్రదర్శనములు.
★ గులాంమహమ్మద్‌చేసం భ్రమాశ్చర్య ముగొలుపు వూయల ప్రదర్శనలు.
★ ఏనుగు సైకిల్, ఎలుగుబంటి మోటారు సైకిల్ త్రొక్కుట.

64 అందాలభామలు, 201 అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన కళాకారులు, 7 ఏనుగులు 56 సింహములు, పులులు ఎలుగుబంట్లు, 12 గుర్రాలు, 2 ఆఫ్రికన్ జీబ్రాలు మొదలగునవి పాల్గొనును.

ప్రవేశరుసుము పెద్దలకు :
స్పెషల్ రు. 4 — 1 వ క్లాసు, రు. 3— 2 వ క్లాసు రు. 2— గ్యాలరీ రు. 1
3 నుండి 10 సం. లోపుపిల్లలకు.
స్పెషల్ రు 2 —, 1 వ క్లాసు రు.1—50, 2వ క్లాసు రు. 1—, గ్యాలరీ రు.0—60

ప్రతిరోజూ ఉ. 8 నుండి 11—30 గం. వరకు స్పెషల్, 1 వ క్లాసుకు టిక్కట్లు అడ్వాన్సుగా అమ్మబడును.

"ఒక్కొక్కప్పుడు పని వత్తిడి జాస్తి అయి విపరీతంగా తలనొప్పి వస్తోంది"

అంటారు బొంబాయిలో ఆఫీసరు విపిన్ జైన్

తలనొప్పా? సత్వర నివారణకు అనాసిన్ తీసుకోండి

బలీయమైనది పెద్దల కొరకు- సురక్షితమైనది పిల్లల కొరకు

అనాసిన్ బలీయమైనది—ప్రపంచమంతటా ఎక్కువ మంది డాక్టర్లు సిఫారసు చేసే బాధా నివారక పదార్థాలు ఎక్కువగా కలిగి యున్నది. అనాసిన్ సురక్షితమైనది—ఇది డాక్టరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌లాంటి మందుల కలయిక. అనాసిన్—తలనొప్పి, జలుబు, ఫ్లూ, నడుంనొప్పి, పంటి నొప్పి, కండరాల నొప్పులకు తీసుకోండి.

బలీయమై, సురక్షితమైన **అనాసిన్**
భారత దేశంలో అధిక జనాదరణ పొందిన బాధానివారిణి



4 విధాలుగా పనిచేస్తుంది

A-44 Regd. User of TM: Geoffrey Manners & Co. Ltd.

కేమెల్ చిత్రకళా సామగ్రి అమ్మకం కోటికి మించింది

1970లో ఈ వార్షిక విక్రయ స్థాయిని సాధించగలిగినందుకు, తన అభిమానులందరికీ రాజా అభినందనలను అర్పిస్తున్నాడు.

1963లో చిన్న తరహాలో ప్రారంభించిన కేమెల్ చిత్ర కళా సామగ్రి ఉత్పత్తిలోనూ ఎగుమతిలోనూ నేడు భారత దేశంలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. నాణ్యతపై ఒక కన్ను భవిష్యత్తుపై ఒక కన్ను ఉంచి, ప్రస్తుతం తయారు చేస్తున్న వస్తువులను అభివృద్ధి పరచటంలోనూ, క్రొత్త వస్తువులను రూపొందించటంలోను నిరంతర అన్వేషణ సాగిస్తూ ఉండే పరిశోధనాత్మక దృష్టి గల పరివారాన్నీ, సువిస్తరంగా యంత్రసామగ్రి అమర్చిఉన్న అధునాతన యంత్రాగారాన్నీ నేడు కేమెల్ కలిగియున్నది.

కేమెల్ ఆర్ట్ మెటీరియల్స్— ఒక జాతీయ పారిశ్రామిక సంస

PRATIBHA 1-11 TEL.

సిటీ సివిల్ కోర్టు, మద్రాసు

6 వ అసిస్టెంట్ జడ్జిగారి సమక్షమున
O.S. No. 3499 of 1970
సి. పి. ఎస్. రెడ్డి ... వాది
ఎదిరి
ఎస్. పి. వీరరాఘవులునాయుడు ..ప్రతివాది

ఇందువల్లనయావుగ తెలియపరచునదేమన, సి. పి. సి. ఆర్డరు XXXVII రూల్సు 1 మరియు 2 క్రింద ఒక ప్రామిసరీనోటుమీద రు. 10,438 —లు మరియు వడ్డీ రాబట్టుకొనుటకుగాను వేయబడిన పైదావా మీరు హాజరు అగుటకుగాను 25—2—71 కి వాయిదా వేయబడి యున్నది. మీరుహాజరు కాని పక్షమున దావా ఎక్స్‌పార్టీగ డిక్రీ ఇవ్వబడును.

సి. జె. జార్జి, మరియు
ఎ. ఎన్. చంద్రశేఖరన్,
వాది తరఫు కౌన్సెల్.

RAJASTHAN STATE LOTTERIES

23-1-1971 తేదిని జరిగిన డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం. E—417075
4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—
No.—A 325512, B—171013, C—124410 and D—271275
20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లువచ్చిన టిక్కెట్లకు.
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

ఉబ్బసం మూర్ఛ

డాక్టర్ చద్దా కాశ్మీరి

ప్రపంచ ప్రఖ్యాత ఉబ్బసం స్పెషలిస్టు డాక్టర్ చద్దా కాశ్మీరి కేరళ, తమిళనాడు, మైసూర్ రాష్ట్రం, గోవా, బొంబాయి, షోలాపూర్‌లలో జయప్రదంగా పర్యటన ముగించిన పిదప అనేకమంది కోరికపై రెండవ సారిగా ఆంధ్రను దర్శిస్తున్నారు.

ఉబ్బసం, ఫిట్సు, మూర్ఛ, హిస్టీరియాల నుంచి బాధపడుతున్న వారికి యిది ఒక గొప్ప అవకాశం. పై వ్యాధులతో బాధపడుతున్నవారు (అనేకుల కోరికపై విదేశాలకు వెడుతున్నందున) ఆయనను తక్షణమే సంప్రదించవచ్చును.

కార్యక్రమం: 1971 జనవరి 26, 27, విజయవాడ — వెల్‌కమ్ హోటల్, గాంధీనగర్.
28—1—71 ఒంగోలు, హోటల్ అభిలాష, జి. టి. రోడ్.
29—1—'71 నెల్లూరు — శ్రీ కోమల లాడ్జి, కెనరా బ్యాంకింగ్ కార్పొరేషన్‌కు ఎదురుగా.
30—1—71 తిరుపతి — బాలాజీ లాడ్జి.
హెడ్ ఆఫీసు: 7/179, గీతాకాలనీ, ఢిల్లీ—3.

A.A.

క్రీడాలోకం

రెడ్డి, సురేష్‌లచే నూతన ప్రమాణములు

అహమ్మదాబాద్, జనవరి 24: ఇక్కడ జరుగుతున్న అంతర్ రాష్ట్ర ఎథ్లెటిక్ క్రీడోత్సవంలో, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి పై. యస్. ఆర్. రెడ్డి జావెలిన్ 64.08 మీటర్లు విసిరి కొత్త ప్రమాణం నెలకొల్పాడు. (పాత రికార్డు — 63.24 మీటర్లు).

100 మీటర్ల పరుగులో, పురుషులలో థామస్ 10.9 తో, స్త్రీలలో 12.5 సెకన్ల (కొత్త రికార్డు)లో ప్రథమ బహుమతి పందుకొని దేశ అగ్రగాములుగా ఘనత తెచ్చుకొన్నారు. స్త్రీలలో రెండవ స్థానం పొందిన యస్. రాధ (కేరళ) కూడా 12.5 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తింది.

ఆసియా బంగారు పతాక విజేత కమల్‌జిత్ సింధూ 400 మీటర్ల హీట్‌లో తన గడి దాటి వెళ్లిందనే ఆరోపణపై ఫైనలుకు అర్హత కోల్పోయిందని ప్రకటింపగా అలజడి బయలుదేరింది. గీసిన గీతలు సరిగా కన్పించలేదని, అందరికన్నా ఆమె ముందుడుటవల్ల ఎవ్వరికి అడ్డురాలేదని పంజాబ్ వారు అప్పీలు చేశారు. బహుశః ఆమెను ఫైనలులో పరుగెత్త నివ్వవచ్చునని తోస్తుంది. ఎదురుగాలిలో పరుగెత్తి, కమలజిత్ 26 సెకన్లలో 200 మీటర్లు గెల్చింది. కాని హీట్సులో నెలకొల్పిన 25.2 సెకన్ల ప్రమాణం అందుకోలేకపోయింది.

బాలుర (18 లోపు) 400 మీటర్లలో 50.5 లో సిత్రప్రమాణం అందుకొని, సి. సురేష్ (ఆంధ్ర) ప్రథమ బహుమతి అందుకొన్నాడు. 300 మీటర్ల హార్డిలులో కూడా సురేష్ గెల్చి, 40.0 సెకన్లలో కొత్త రికార్డు సృష్టించాడు.

జోగిందర్ సింగ్ ఆంధ్ర ప్రతినిధిగా షాట్‌పుట్‌లో 16.92 మీటర్లతో ప్రథమ బహుమతి అందుకొన్నాడు.

ట్రిపుల్ (హాప్‌స్టెప్) జంప్‌లో, ఆసియా రజిత పతక గ్రహీత లాభ్‌సింగ్‌పై శసుతాయన్ (బీహార్) 15.11 మీటర్లతో ఘన విజయం సాధించాడు. లాభ్‌సింగ్ 14.17 మీటర్లతో రెండవస్థానంతో సంతుష్టి పొందవలసి వచ్చింది.

లక్నో టి.టి. ఫైనలులో జగన్నాథ్, కాసిం అలి

లక్నో, జనవరి 24: ఇక్కడ జరుగుతున్న అఖిల టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో ఎట్టి ఒడుదుడుకులు లేకుండా, స్త్రీ, పురుష విభాగములు రెంటిలో మొదటి సీడెడ్ ఆటగాళ్లిద్దరూ ఫైనలు చేరారు.

ఫలితాలు:
సింగిల్స్: జగన్నాథ్ — మర్చెంట్ 15—21, 23—25, 21—19, 21—18, 21—14, కాసిం అలి—యస్. వి. అశోక్ 19—21, 21—13, 21—17, 21—18. (స్త్రీలు): చార్మిమన్ — ప్రమీలా ముక్కర్ 21—11, 21—11, 21—6, రూపాముఖర్జీ — నియామత్ 21—11, 25—23, 21—8.

కాసిం అలి, అశోక్ పురుషుల డబుల్సు ఫైనలు చేరారు. స్త్రీల డబుల్సు ఫైనలులో, చార్మిమన్, పటేల్ జతగా, ముఖర్జీ, నియామత్‌లను 21—10, 21—16, 25—23 తో ఓడించారు.

రేడియో

మంగళవారం, జనవరి 26
శక 1892 మాఘ 6

హైదరాబాద్ – ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం 6—10 భక్తిరంజని, 6—50 స్తుతి మాల, 7—00 తె. వా., 7—15 చిత్రసీమ, 8—30 విజయవాడవలె, మధ్యాహ్నము: 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—20 నూట ఐదుగురం రూపకము, సాయంత్రము: 5—30 ఉస్తాద్ హుస్సేన్ ఖాన్, అరవింద్ గజేంద్ర గడ్కర్ వేణువు, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారము, 6—30 గ్రామస్థుల రేడియో గోష్ఠి, 7—00 తె. వా., 7—15 రిపబ్లిక్ దినోత్సవ సందేశం ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్, 7—30 ఎస్. ప్రభావతి, 8—30 పిరుకోరిన పాటలు, 9.15 విజయవాడవలె, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 లయవిన్యాసం, 7—30 వాద్యబృందం, 7—45 సంగీత శిక్షణ, 8—30 శ్యామశాస్త్రి కీర్తనలు, మధ్యాహ్నము: 11—45 చిత్రతరంగిణి, 12—00 దేశభక్తి గేయాలు, 12—30కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., 2—01 వీణ, నిలయవిద్వాంసుడు, సాయంత్రము: 5—30 హైదరాబాద్‌వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 పురాణకాలక్షేపం, 6—25 వ్యవసాయదారులకు వార్తా ప్రసారం, 6—30 కల్పలత, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45 యువభారతి, 9—15 ఎస్. ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ, 10—35 ప్రసారసమాప్తి.

మద్రాసు – ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళగానం, 6—45 సంగీతామృతం, కె. బి. సుందరాంబాళ్, 7—30 అరియక్కుడి రామానుజ అయ్యంగార్, 8—30 వాద్యసంగీతం, 8—45 చిత్రగానం, 9—30 హరి అచ్యుతరామశాస్త్రి, 10—00 వీణ, 10—30 షాహాతై నాపగిరి పేట్టై కృష్ణన్: నాదస్వరం, 12—00 గురువాయూర్ పొన్నమ్మాళ్, ఎ. సుబ్బయ్య: వయొలిన్, సురేంద్రకృష్ణన్: మృదంగం, ఆర్. ఎస్. కృష్ణమూర్తి రావు, ఘటం, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, సాయంత్రము: 6—30 వాద్యసంగీతం, 6—45 చిత్రగానం, 8—30 హరి అచ్యుతరామశాస్త్రి, 9—15 అనంతలక్ష్మి శటగోపన్ గాత్రం, (తిరుచ్చినుండి రిలే), 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఎ వలె. 1—50 తె. వా., యంత్రము: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 రిపబ్లిక్ దే ప్రాముఖ్యము: ప్రసంగం, 7—00 తె. వా., 8—25 ఇతరప్రాంత సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

శ్రీ ఉపాధ్యాయుల సూర్యనారాయణరావుమృతి

విజయనగరం, జనవరి 24: గత ఏబది సంవత్సరాలుగా "ఆంధ్రప్రభ" ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలకు స్థానిక విలేఖరిగా పనిచేస్తున్న శ్రీ ఉపాధ్యాయుల సూర్యనారాయణరావు (47) జనవరి 19వ తేదీన యిక్కడ స్వగృహంలో క్యాన్సరువల్ల మృతి చెందారు.

వీరికి తల్లి, భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.

శ్రీ సూర్యనారాయణరావు స్వయంకృషితో ఆంగ్ల,ఆంధ్ర సాహిత్యాలలో గణనీయమైన ప్రతిభను సంపాదించారు. రాజకీయ విమర్శకుడుగా, వ్యంగ్య రచయితగా, నాటకకర్తగా, పత్రికా రచయితగా పేరు గడించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ తెలుగు 'డైజెస్టు' మాసపత్రికకు ఆయన సంపాదకత్వం వహించారు. మాతామహులైన పండిత ఆదిభట్ల నారాయణదాసుగారి అమూల్య సాహిత్య సంపదను, బహుముఖ ప్రజ్ఞను, వ్యక్తిత్వాన్నిపాశ్చాత్య ప్రపంచానికిపరిచయం చేసే కృషిలో వుండగా శ్రీసూర్యనారాయణరావు కాన్సర్ వ్యాధివల్ల మృతిచెందారు. వీరి రచనలు ఆకాశవాణిలో కూడా ప్రసారమైనాయి.

ఏలూరులో త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు ప్రారంభం

ఏలూరు, జనవరి 24 : శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా యుక్కువారంరోజులపాటు జరగనున్న సంగీతోత్సవాలకు జనవరి 16 వ తేదీన స్థానిక ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ శ్రీ గొల్లపూడి రామదాసు ప్రారంభోత్సవం చేశారు. శ్రీ కె. వి. సుబ్బారావు సభకు అధ్యక్షత వహించి, ప్రసంగించారు. శ్రీ టి. సూర్యప్రకాశరావు త్యాగరాజ గానసభకు ఒక తంబురాను బహూకరించారు. శ్రీ డి. వి. రమణారావు తొలుత స్వాగతం చెప్పారు. (మా. వి.)

కంకిపాడులో శ్రీ బి.ఎస్. మూర్తికి సన్మానం

కంకిపాడు, జనవరి 24: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ నియంత్రణశాఖ స్టేట్ మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తికి, కంకిపాడు సమితి అధ్యక్షుడు శ్రీ పిడికిటి మాధవరావు జనవరి 23 న సన్మానపత్రం సమర్పించారు.

శ్రీ మూర్తి సమాధానంచెప్తూ, పేద ప్రజలకు, వెనుకబడిన వర్గాలకు కనీస అవసరాలు కలుగచేయుటకు తానుశక్తికొలదీ సహాయపడగలనని అన్నారు.

ఈ సందర్భంలో జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావుకుకూడా, శ్రీ మాధవరావు సన్మానపత్రం సమర్పించారు.

వర్తకుల సమస్యలపై విజయవాడలో సమావేశం

విజయవాడ, జనవరి 24 : దుకాణాలు, సంస్థల చటం, కనీస వేతనాల చట్టం, ఆదాయంపన్ను సమస్యలపై చర్చించడానికి బెజవాడ రిటైల్ క్లాత్ మర్చంట్సు అసోసియేషన్ ఆధ్వర్యాన వెంబన్ బజారులోని అసోసియేషన్ కార్యాలయంలో జనవరి 25 సాయంత్రం పట్టణంలోని ప్రముఖ వ్యాపారస్థుల సమావేశము ఏర్పాటు చేసినట్లు శ్రీ మాజేటి సీతారాం కారు తెలియజేస్తున్నారు. ఈ సభకు ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ జె. వి. రమణమూర్తి అధ్యక్షత వహిస్తారు.



ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక చదవండి

సంతాప సందేశము

మా తల్లిగారైన బంగారు వెంకట విజయలక్ష్మమ్మగారు కుమారుని, మనుమలను, మనుమరాండ్రను, మునిమనుమలను, మునిమనుమలను, ఆప్త బంధుమిత్రులను దుఃఖ సముద్రమున ముంచి ది 17—1—'71వ తేదీ ఆదివారం ఉదయం గం. 11—45 ని.లకు స్వగృహమునందు స్వర్గస్థులైనారు. ది 26—1—71 వ తేదీమంగళవారం దశాహమున్ను 27—1—71 వ తేదీ బుధవారంనాడు పెద్దకార్యము జరుపబడునని, యిందుమూలముగా బంధుమిత్రులెల్లరకు తెలియ జేయుచున్నాము.

ఇట్లు, కుమారుడు

జననం 17—1—1896. మరణం 17—1—1971

బంగారు
వెంకటమాణిక్యాలరావు
బ్యాంకరు అండ్ కాంట్రాక్టరు,
ప్రొప్రయిటరు: మాణిక్యం నిట్టింగ్, అండ్ మాణిక్యం స్పిండిల్ టేపువర్క్సు.
వైస్‌ప్రెసిడెంటు: పాలకొల్లు సహకారచంచదార ఫ్యాక్టరీ,
పాలకొల్లు, ప. గో. జిల్లా, (ఆంధ్ర).



Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor : P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4



ఆంధ్రప్రభ



ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 25 విజయవాడ 26-1-1971 మంగళవారం 12 పేజీలు: 12 పైసలు

'ఎన్నికలలో సర్వత్రా హింసా విద్వేషాలను విడనాడండి'

రిపబ్లిక్ దినోత్సవ సందేశంలో దేశప్రజలకు రాష్ట్రపతి శ్రీ గిరి హితవు

జాతి సమైక్యతకు దీక్ష వహించాలని ఉద్బోధ

ఢిల్లీ, జనవరి 25 :

"ఎన్నికల ప్రచారాలలో పరస్పర దూషణలు, హింసా విధానాలను త్యజించండి. ఎన్నికలలో వ్యక్తిగతంగా కూడా ఏ మానవునీ దూషించవద్దు.

ఏ ఒక్క భారతీయుడుకూడా, తనకు తానుగా బానిసగా అమ్ముడుపోయినాడని గాని, నీచోద్దేశాలకు లోనయి సంఘానికి విచ్ఛిన్నకర శక్తిగా పరిణమించినాడని గాని అనిపించేటట్లు చేయవద్దు" అని రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా జాతికి రేడియో ద్వారా అందచేసిన సందేశంలో ప్రబోధించారు.

శ్రీ వి. వి. గిరి తన రిపబ్లిక్ సందేశంలో ఇంకా ఇలా చెప్పారు.

"నేటితో మన రిపబ్లిక్ ఇరువది రెండవ సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ శుభ సమయంలో నా సోదరు లందరకు, నా తోటి పౌర జనులకు, స్వదేశం విదేశాలలోని నా తోటి భారతీయు లందరకు నా శుభాకాంక్షలు తెల్పుతున్నాను.

మన జాతి పురోగమనంలో మన ప్రజాస్వామ్యం , మరొక అభ్యుదయ దశా చిహ్నమైన జయస్తంభా న్నధిగమిస్తున్నది. మన రాజ్యాంగ రీత్యా ఏ అత్యున్నత సంస్థకు మన ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉన్నదో, అట్టి లోకసభకు సభ్యులను ఎన్నుకో వలసిందని దేశప్రజలను అభ్యర్థిస్తూ రాగల [illegible] ప్రకటనలు జారీ కానున్నవి.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ఉనికికి, మనుగడకూకూడా ప్రాణాధారమైన ముఖ్య సూత్రము — "స్వతంత్రంగా స్వేచ్ఛగా జరుగగల ఎన్నికలు".

తమకు వలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోగల సర్వాధికారము ప్రజలకు ఉన్నది. అట్టి ప్రజల అభీష్టాన్ననుసరించే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, తన బలాన్ని, ప్రాభవాన్ని ప్రాబల్యాన్ని పుంజుకో గల్గుతుంది.

ప్రపంచంలో కెల్ల బృహత్తర ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉచిత గౌరవ స్థానం అందుకొన్నది.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఇపుడు మన వోటర్లసంఖ్య 2,750 లక్షలకు మించి ఉన్నది. ఇంతటి మహత్తర సంఖ్యలో వోటర్లు ఉన్న మన దేశంలో, మన ఎన్నికల యంత్రాంగం అత్యున్నత ప్రమాణాలలో నిష్పక్షికంగా , నీతివంతంగా ఎన్నికలు నిర్వహిస్తూ రాగలిగిన దన్న కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకో గలగటం మనకు గొప్ప గర్వ కారణం కాక తప్పదు. అంతే కాదు, మనలో ప్రతి ఒక్క వోటరు, ఈ మహా జనానీకంలో వోటరైన ప్రతి పురుషుడు, స్త్రీ, ప్రతి ఒక్కరికీ కూడా ఇది కీర్తిదాయకం. మన ఎన్నికలను ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించుకొంటూ రాగల్గి నందుకు, ఇతర దేశాలన్నీ మనను గొప్పగా అభినందించాయి.

వయోజన వోటింగ్ పద్ధతి మన దేశంలో శాశ్వతంగా పాదు నిల్చుకొన్నది. మన పౌరులు వోటింగ్ హక్కును అమూల్యమైన హక్కుగా భావించుకొంటున్నారు.

ఈ ఎన్నికలలో అత్యంత ప్రముఖ పాత్ర వహించనున్న వ్యక్తులకూ, రాజకీయ పార్టీలకు ఎల్లవారికీ కూడా , ఎన్నికల ప్రచారాలలో హింసా విద్వేషాలను, వ్యక్తిగత క్రోధాలను, దూషణలను విసర్జించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సత్ప్రవర్తన నిల్పుకొన గలగటం మహత్తర గుణ విశేషం. మనలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీచ ఉద్దేశాలకు లోబడి మన సంఘ సామరస్యాన్ని విచ్ఛిన్న మొనర్చాడన్న అపవాదును మనలో ఎవ్వరమూ పొందకుందుము గాక" అని శ్రీ గిరి ప్రబోధించారు.

గాంధీజీ ఆదేశం

మన స్వాతంత్ర్య సమర దినాలలో గాంధీజీ మనకు ఈ ఆదేశం ఇచ్చి వెళ్లారు :

"ఇది నా దేశం అని ఈ దేశీయుడైన అతి బీద పౌరుడు కూడా భావించగల భారతదేశ సృష్టికై నేను కృషి చేస్తాను: ఈ దేశం వారిలో ప్రతి ఒక్కరి మాటకు బలం ఉంటుంది. ప్రజలలో ఉన్నతులు, పేదలు అన్న వివక్షతలేని భారతదేశంకై నేను కృషి చేస్తాను. ఆ భారతదేశంలో అన్ని మతాలు అన్ని వర్గాలవారు సమన్విత సంఘంగా సుఖంగా ప్రశాంతంగా జీవించ గల్గుతారు".

ఎన్నో సంవత్సరాల క్రితం మనకు ఆయన ఇచ్చినఈఆదేశం ఆనాడెంతఅవసరమో ఈనాడూ మనకు అంతటి అవసరము కలదే.

ప్రజల సంక్షేమ రక్షణార్థం, న్యాయము, సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు సమత్వ స్థాయిలో సాధింపబడి సమర్థవంతంగా ప్రజలకు అందుబాటు చేయాలన్న విధాయక ధర్మాన్ని , మన ప్రభుత్వంపై మన రాజ్యాంగం విధించింది. మన దేశ రాజకీయ సాంఘిక జాతీయ జీవన వ్యవస్థా సర్వస్వమం దంతటా ఈ న్యాయము పాలింపబడి తీరాలి.

మనదేశం వంటి విశాల విస్తృత దేశంలో, అభ్యుదయ సంఘ సాధన కృషి నిరంతరాయంగా అడుగుదాటి అడుగు వేస్తూండటంగా సాగుతూనే ఉన్నప్పుడు, అడుగు అడుగునా ఎన్నో అవాంతరాలు, అవరోధాలు, అభ్యంతరాలు, సమస్యలు, ముఖ్యంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, నిరంతరాయ మవుతున్న దారిద్ర్యం, మున్నగునవి మనకు నిత్యం కనువిప్పుగా ఉంటూ మన విధ్యుక్త ధర్మ సాధనలో మనను హెచ్చరిస్తూ ఉంటాయి.

రాజకీయపు సర్దుబాట్ల వల్ల ఆర్థిక దుస్థితిని తొలగించుకోజాలము. దానిని ఎదుర్కోగల సుస్థిర చిత్తం, దృఢతర దీక్ష (మిగతా 3 వ పేజీలో)

[illegible]లో అర్హులు [illegible] అధికారులకు రాష్ట్రపతి పతకాలు

న్యూఢిల్లీ, జనవరి 25: దిగువ పేర్కొన్న రాష్ట్రంలోని పోలీసు అధికారులు విశిష్టమైన సేవ చేసినందుకు గుర్తింపుగా, రాష్ట్రపతి పోలీసు పతకాలను బహూకరించారు.

పోలీసుపతకాలను పొందినఅధికారులపేర్లివి: శ్రీ వెల్లంకి లక్ష్మీనారాయణరావు(పోలీసు ఇన్స్పెక్టర్(సి. ఐ. డి.), శ్రీ పిల్లా సత్యనారాయణ(ఇన్స్పెక్టర్ విజయవాడ), శ్రీజయంతి సత్యనారాయణ(సబ్—ఇన్స్పెక్టర్, విశాఖ), శ్రీ దాయ్యరెడ్డి వెంకటేశ్వరరావు(ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధకశాఖ), హైదరాబాద్), శ్రీ ధర్మరమేశ్ కోటేశ్వరరావు(ఇన్స్పెక్టర్ ఎ. సి.బి., హైదరాబాద్), శ్రీ మిట్టా అనంతరామిరెడ్డి (ఇన్స్పెక్టర్, ఎ. పి. బి., హైదరాబాద్).

మిగిలిన రాష్ట్రాలలో విశిష్ట సేవచేసిన పోలీసు అధికారులకు కూడా పోలీసు పతకాలు లభించాయి.

• మేము అత్యుత్తమమైన సేవ చేస్తాము కనుక అధికంగా వృద్ధి పొందుతాము. ఇప్పుడు మీకు ఉత్తమమైన దాని కంటె అత్యుత్తమమైనదివ్వడానికిగాను మేము............

గాజువాక వద్ద
ఒక సబ్ ఆఫీసును
27-1-1971 న
ప్రారంభిస్తున్నాము.

కె. డి. శాండిల్య,
సెక్రటరీ అండ్ ట్రెజరర్

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
హైదరాబాద్ సర్కిల్
సేవకు స్టేట్ బ్యాంకు

అంతర్జాతీయ బాలల వేసవి శిబిరంలో పాల్గొన్న బాలలతో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వున్నప్పటి చిత్రం.

యు.పి.ఉపఎన్నికలో టి. ఎన్. సింగ్ ఓటమి

క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ ద్వివేదీ విజయం

లక్నో, జనవరి 25:

ఉత్తరప్రదేశ్ లో మణిరామ్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు జరిగిన ఉపఎన్నికలో ఎస్. వి. డి. ముఖ్యమంత్రి శ్రీ టి. ఎస్. సింగ్ ఓడిపోయారు. క్రొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ రామకృష్ణ ద్వివేదీ 16,093 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రాష్ట్ర శాసనసభకు జరిగిన ఉపఎన్నికలో ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ ఓడిపోవడంతో యు.పి.లో క్రిందటి మూడునెలలుగా అధికారంలో ఉన్న సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వానికి సంక్షోభ పరిస్థితి ఎదురైంది.

తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియడం లేదని ఎస్.వి. డి. ప్రతినిధి ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ సింగ్ ఇప్పుడు రాజీనామా చేస్తారా' అని ప్రశ్నించగా, రాష్ట్ర శాసన సభలో ఎస్.వి.డికి మెజారిటీ ఉన్నదనీ అందుచేత ఆయన రాజీనామా చేయవలసిన అవసరం లేదనీ "ఆ ప్రతినిధి సమాధానమిచ్చారు." అయితే శ్రీ సింగ్ ఎంత సున్నిత హృదయంగల వ్యక్తో మాకు తెలుసు.ఆయన రాజీనామాచేసే అవకాశంకూడాఉంది" అని ఆయన అన్నారు.

శ్రీ టి. ఎన్.సింగ్ గోరఖ్పూర్ నుంచి నిన్నరాత్రి మీర్జాపూర్ వెళ్లారు. ఆయన రేపు ఉదయం లక్నో వస్తారు.

శ్రీ సింగ్ మరొక పర్యాయం ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉన్నదని మరొక ఎస్. వి. డి. ప్రతినిధిఅన్నారు. శ్రీ సింగ్ ఎస్.వి. డి. నాయకత్వానికి రాజీనామా చేస్తే, మరొక నాయకునిఎన్నుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే, హక్కు సంయుక్త విధాయక్ దళ్ కిఉన్నదనీ ఈ ప్రతినిధిఅన్నారు.

శ్రీ ద్వివేదికి 33,230 ఓట్లురాగా, శ్రీ సింగ్కు 17,137 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో మొత్తంఆరుగురు అభ్యర్థులు పోటీచేశారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసినమిగిలిన నలుగురు అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

రాట్నం చిహ్నం

పాతకాంగ్రెస్ కు కేటాయింపు

న్యూఢిల్లీ, జనవరి 25: ఎన్నికల కమిషన్ కొత్తకాంగ్రెస్కు ఎన్నికల చిహ్నంగా 'ఆవు—దూడ' ను, ప్రతిపక్ష కాంగ్రెస్ కు 'రాట్నం వడుకుతున్న' స్త్రీ, గుర్తును కేటాయించింది.

ఆ రెండుపార్టీలు కోరిన ప్రకారంఎన్నికల కమిషన్ వాటికి ఈ చిహ్నాలను కేటాయించింది.

ఈ ఎన్నికల చిహ్నాలు దేశవ్యాప్తంగా మళ్లీ ఉత్తరువులుజారీచేసే వరకూ చెల్లుబడి కాగలవని కమిషన్ తెలిపింది.

మంత్రుల ప్రమాణ స్వీకారం

సిమ్లా, జనవరి 25: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపత్తిని పొందిన సందర్భంగా 12 మంది సభ్యులుగల మంత్రివర్గంనేడు ప్రమాణ స్వీకారం చేసింది.

24 పరగణాల జిల్లాలో కర్ఫ్యూ

కలకత్తా, జనవరి 25 : 24 పరగణాల జిల్లాలోని బిజ్పూర్, నైహతి ప్రాంతాలలో నిన్న సాయంత్రం ఆరు గంటలనుంచి 11 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. అక్కడ సంఘర్షణలు జరిగి ఇద్దరు మరణించి, ఇద్దరు గాయపడినందున ఈ చర్య గైకొన్నారు.

144 వ సెక్షన్ క్రింద విశేషాజ్ఞలు కూడా జారీచేశారు.

సెలవు

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జనవరి 26 వ తేదీ మంగళవారం మాకార్యాలయానికి 'సెలవు' కనుక 27 వ తేదీ బుధవారం 'ఆంధ్రప్రభ' వెలువడదు. పునర్దర్శనం జనవరి 28 వ తేదీ గురువారం.

—మేనేజరు

పెండేకంటి రాజీనామా

హైదరాబాద్, జనవరి 25 :

అఖిలభారత పాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పి. సి. సి. అధ్యక్షుడు పి. వెంకట సుబ్బయ్య నేడు పార్టీ నుండి రాజీనామా చేశారు.

తన రాజీనామాకు దారితీసిన కారణాలను గురించి శ్రీ పెండేకంటివెంకట సుబ్బయ్య వివరిస్తూ, లక్ష్యాలను శీఘ్రంగా సాధించా (మిగతా 3వ పేజీలో)

ఉదయశంకర్కు 'పద్మవిభూషణ్' రాజ్కపూర్కు 'పద్మభూషణ్'

129 మంది ప్రముఖులకు రిపబ్లిక్దినోత్సవ అవార్డులు

న్యూఢిల్లీ, జనవరి 25: ఈ సంవత్సరము రిపబ్లిక్ దినోత్సవ అవార్డులలో 'పద్మ విభూషణ' అవార్డును ఆరుగురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరిలో అస్సాం మాజీముఖ్యమంత్రి శ్రీబి. పి. చాలిహో, సంగీతవేత్త ఉస్తాద్ అల్లాఉద్దీన్ఖాన్, ప్రముఖ నాట్యకళాకోవిదుడు శ్రీ ఉదయశంకర్ వున్నారు.

అత్యున్నతమైన 'భారతరత్న' అవార్డును ఈ ఏడాది ఎవరికీ ఇవ్వలేదు.

మిగిలిన అవార్డులలో 41 మందికి 'పద్మభూషణ' 82 మందికి 'పద్మశ్రీ' అవార్డులను ప్రకటించారు.

మొత్తం మీద ఈ సంవత్సరం వివిధ జీవన రంగాలకు చెందిన 129మంది ప్రముఖులు రాష్ట్రపతి నుంచి ఈ అవార్డులు స్వీకరిస్తారు.

'పద్మభూషణ్' అవార్డుకు ఎన్నికైన ప్రముఖులలో సంగీత కళాకారులు డి. కె. పట్టమ్మాళ్, శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ అమీర్ఖాన్, మృదంగవిద్వాంసుడు శ్రీ పాల్ఘాట్ మణిఅయ్యర్, ప్రముఖ హిందీసినీనటుడు రాజ్ కపూర్, రచయితలు శ్రీ భగవతీచరణ్వర్మ, శ్రీ జైనేంద్ర కుమార్జైన్, కాళింది చరణ్పాణిగ్రాహి, కవి శ్రీ నమక్కల్ రామలింగంపిళ్లె, కథకళి నృత్య కళాకారుడు శ్రీ పి. కె. కుంచు కురుప్, వ్యంగ్యచిత్ర కారుడు శ్రీ ఆర్. కె. లక్ష్మణ్, జర్నలిస్టు శ్రీ కె. యం. చెరియన్, విద్యావేత్త శ్రీ సూరజ్భాన్ వున్నారు.

'పద్మశ్రీ' అవార్డులకు ఎన్నికైనవారిలో ప్లేబాక్ గాయకుడు మన్నాడే, పాటల రచయిత సాహిర్ లుధియాని, క్రికెట్ ఆటగాడు శ్రీ జి. ఆర్. విశ్వనాథ్ వున్నారు.

భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి బహిష్కరణ

పాకిస్తాన్ ప్రతీకార చర్య

న్యూఢిల్లీ, జనవరి 25: పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలోని ప్రథమకార్యదర్శిని భారత్ బహిష్కరించినందుకు ప్రతీకారచర్యగా, ఇస్లామాబాద్లోని భారతీయ హైకమిషన్ తాలూకు ప్రథమ కార్యదర్శి శ్రీ బి. ఎల్. జోషిని పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరించింది.

శ్రీ బి. ఎల్. జోషి అవాంఛనీయ వ్యక్తి అని, ఆయన 48 గంటలలోగా పాకిస్తాన్ విడిచి వెళ్లాలని పాక్ ప్రభుత్వం ఉత్తర్వు చేసింది.

శ్రీ జోషి 'గూఢచారి'కార్యకలాపాలు సాగిస్తున్నారని పాక్విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు ఆరోపించినట్లు పాక్ రేడియో తెలియజేసింది.

శ్రీ జోషిని బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లోని భారతీయ హైకమిషనర్కు ఒక లేఖ అందజేసింది.

ప్రగతి సాధనలో మత సామరస్యం ప్రాధాన్యం

రిపబ్లిక్ దినోత్సవ సందేశంలో ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 25:దేశపురోభివృద్ధి సాధనకు మత సామరస్యం అవసరమనీ, ఆంధ్రప్రదేశ్లో వివిధ భాషామత అల్ప సంఖ్యాక వర్గాలవారు ఆత్మవిశ్వాసంతో, పూర్తి భద్రతతో మనుగడ సాగించడం ముదావహమైన విషయమనీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి రిపబ్లిక్ దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.

ప్రణాళికలు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ఘన విజయాలవల్ల ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాయనీ, అయితే సమాజంలో అన్ని వర్గాలవారికీ, అన్ని ప్రాంతాలవారికీ సమానంగా ప్రయోజనాలు చేకూరలేదనీ, ఈ వ్యత్యాసాలే సామాజిక జీవనంలో ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయనీ, ప్రభుత్వం ఈ వ్యత్యాసాల నిర్మూలనకే కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు.

సమాజంలో సంఘీభావాన్ని నీరసపరచి, తద్వారా దేశ సమైక్యాన్ని భగ్నం చేస్తున్న [illegible] విశ్వాసాలకు స్వస్తిచెప్పి, ఆధునిక దేశంగా అవతరించడానికి ఇండియా అవిరళంగా కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగంలో కీలకమైన పరిశ్రమలను నెలకొల్పి, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో స్వయంసమృద్ధిని సాధించడానికి మనదేశం ఇంతవరకు గణనీయమైన కృషి చేసిందనీ, ఆర్థికాభ్యున్నతికి, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించినంత మాత్రాన సరిపోదనీ, పారిశ్రామిక అభివృద్ధి లేనిదే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని ఆయన స్పష్టీకరించారు.

సర్కార్జిల్లాలలోను, తెలంగాణా, రాయలసీమలలోను ప్రారంభమైన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థల నిర్మాణాలు రాష్ట్ర స్వరూపాన్నే మార్చివేయడంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్ఠం చేస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రం సమైక్యంగా, సుస్థిరంగా ఉండడంవల్లనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందనీ, అంతేకాక, జాతీయ వ్యవహారాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని మన రాష్ట్రం సంతరించుకున్నదనీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జనవరి 28 [illegible]

మనసు-మాంగల్యం

ఈ దిగువ కేంద్రాలలో

విజయవాడ	...	శ్రీ లక్ష్మీటాకీస్
గుంటూరు	...	లక్ష్మీ పిక్చర్ప్యాలెస్
విశాఖపట్నం	...	ప్రభాత్ టాకీస్
నెల్లూరు	...	శ్రీ రామ్
కాకినాడ	...	వేంకటేశ్వర టాకీస్
రాజమండ్రి	...	స్వామి టాకీస్
భీమవరం	...	వెంకట్రామా టాకీస్
ఏలూరు	...	కేసరి పిక్చర్ ప్యాలెస్
మచిలీపట్టణం	...	మినర్వాటాకీస్
తెనాలి	...	శ్రీ సత్యనారాయణ టాకీస్
గుడివాడ	...	శ్రీ గంగామహల్
శ్రీకాకుళం	...	మురళీటాకీస్
అనకాపల్లి	...	పరమేశ్వరీ ప్యాలెస్
తణుకు	...	పద్మశ్రీ పిక్చర్ప్యాలెస్
ఒంగోలు	...	వేంకటేశ్వర పిక్చర్ప్యాలెస్
చీరాల	...	మోహన్థియేటర్
తాడేపల్లిగూడెం	...	వెంకట్రామా థియేటర్
అమలాపురం	...	వెంకటేశ్వరటాకీస్
హైద్రాబాదు	...	బసంత్ మరియు రీగల్
సికింద్రాబాదు	...	చిత్రాణి
వరంగల్	...	దుర్గా కళామందిరం
ఖమ్మం	...	అంబె పిక్చర్ ప్యాలెస్
నిజామాబాదు	...	విజయా సినిమా
మహబూబ్నగర్	...	థియేటర్ నటరాజ్
కడప	...	రమేష్ థియేటర్
కర్నూలు	...	వెరైటీ టాకీస్
అనంతపురం	...	రఘువీర టాకీస్
బళ్ళారి	...	సంగం థియేటర్
మదనపల్లి	...	మధుసూదన్ టాకీస్

సాధారణనామ సంవత్సర పుష్య బహుళ చతుర్దశి
1971 జనవరి 26, మంగళవారం
చతుర్దశి ఉ. 7.21 వరకు
అమావాస్య తె. 5.46
ఉత్తరాషాఢ రా. 12—49 వరకు
వర్జం ఉ. 9-24 మొ. 10.56 వరకు

యోగశక్తులతో విజయసాధన

యోగ శక్తులతో విజయం సాధించడమనేది అభ్యాసంతో అలవడుతుంది. ఏ శక్తిని ఎలా ఉపయోగించాలో ప్రయోగ పూర్వకంగా తెలుసుకొని బలం సంపాదించిన కొలదీ ఈ విజయసాధన సుకరమవుతుంది. బలం చేకూరే వరకూ వీటి నుపయోగించరాదని కూర్చుంటే ప్రయోజనం లేదు. పునః పునః ప్రయత్నములే బలమును చేకూర్చిపెట్టుతవి. — శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 26, మంగళవారం

రిపబ్లిక్ రక్షణ దినోత్సవం

భారత రాజ్యాంగ పరిషత్తు తయారుచేసిన రాజ్యాంగ శాసనాన్ని అనుసరించి 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన భారత రిపబ్లిక్ అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున రిపబ్లిక్ దినోత్సవం జరపడం ఆచారమైంది. భారత రిపబ్లిక్ అవతరణకు జనవరి 26వ తేదీని నిర్ణయించడానికి కారణం వుంది. చాలా దశాబ్దాలు ప్రతి సంవత్సరం భారతీయులు జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా పరిగణించడం చేస్తూ వచ్చారు. లాహోర్ కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానాన్ని ఆమోదించినప్పటి నుంచీ జనవరి 26వ తేదీన భారతీయులు స్వాతంత్ర్య సంపాదనకు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు.

1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాధికారాన్ని చేపట్టినా, భారతదేశం బ్రిటిష్ కామన్వెల్తులో ఒక అధినివేశ రాజ్యం గానే వుంది. 1950వ సంవత్సరం జనవరి 26న భారత రిపబ్లిక్ అవతరించాకనే ప్రతినిధి పాలన సర్వాధికార సమన్విత స్వతంత్ర రాజ్యంగా భారతదేశం ఏర్పడింది.

నవభారత చరిత్రలో ఈ విధంగా జనవరి 26 అత్యంత ప్రాధాన్యంగల రోజుగా స్థిరపడిపోయింది. రాజ్యాంగ పరిషత్తు భారత రిపబ్లిక్ రాజ్యాంగాన్ని 1949వ సంవత్సరం నవంబరు 26వ తేదీన ఆమోదించినా ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచే అమలులోకి వచ్చింది. ఇంత వరకూ జరిగిన రిపబ్లిక్ దినోత్సవాలకూ, ఈ సంవత్సరం ఈ రోజున జరిగే రిపబ్లిక్ దినోత్సవానికి చాలా వ్యత్యాసం వుంటున్నది. ఈ సంవత్సరం జనవరి 26వ తేదీ ఉత్సవ ప్రాధాన్యమే పూర్తిగా తగ్గిపోయింది. జనవరి 26 భారత రిపబ్లిక్ అవతరణ దినమేకాదు; భారతీయులు రెండు సంవత్సరాలు దీర్ఘ చర్చల మీదట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, భారతీయుల ఆశలు, ఆదర్శాలకు ప్రతిబింబించేటట్లు, తయారుచేసుకున్న రాజ్యాంగం అమలులోనికి వచ్చినరోజు. ఇటీవల ఈ రాజ్యాంగం స్వరూపాన్నే గాక, స్వభావాన్ని కూడా పూర్తిగా మార్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతూ వున్నవి. ఈ ప్రయత్నాలు ఫలించితే 1950 జనవరి 26వ అమలుకు వచ్చిన రాజ్యాంగం భారతీయ పౌరులకు ఇచ్చిన హామీలు, ప్రాథమిక హక్కులు, స్వాతంత్ర్యం అన్నీ కూడా రద్దుకాకపోయినా నిరర్థక మౌతవి.

ఈ ప్రమాదం స్పష్టంగా గోచరిస్తున్న సమయంలో జనవరి 26 ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నట్లు? జనవరి 26వ తేదీకి నవభారత చరిత్రలో ఇంతవరకూ వుంటున్న ప్రత్యేకత, ప్రాధాన్యం తొలగిపోవడం లేదా? భారత రాజ్యాంగమే మార్చుచెందే ప్రమాదం ఏర్పడి నప్పుడు ఆ రాజ్యాంగం అమలునకు వచ్చిన జనవరి 26వ తేదీకి విలువ ఏముంటుంది? కొత్త కాంగ్రెసు పక్షం, మద్రాసులోని డి. యం. కె. పక్షం, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరించవలసిన, సంస్కరించవలసిన అవసరం ఏర్పడిందని ఎన్నికల ప్రణాళికలలో స్పష్టంగా పేర్కొన్నవి. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుత రాజ్యాంగాన్ని నిర్మూలించాలనే ఎన్నికల ప్రణాళికలో హెచ్చరించింది. కనుక, నేడు భారత రిపబ్లిక్ దినోత్సవాన్ని గత ఇరవై సంవత్సరాలలోవలె జరుపుకోవడంలో అర్థంలేదు.

శ్రేయోరాజ్యస్థాపనకు, ఆర్థిక స్వాతంత్ర్య సంపాదనకు సాధనగా భారత స్వాతంత్ర్యాన్ని సంపాదించిన జాతీయ నాయకులు రూపొందించిన భారత రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదం ఏర్పడుతూ వుండగా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పడిన రిపబ్లిక్ దినోత్సవం జరుపుకోవడంలో ఔచిత్యమే లేదు. అయినా నేడు జనవరి 26 ఉత్సవాలు జరుపుకోవలసిందే. నాలుగు దశాబ్దాల క్రితం దేశ స్వాతంత్ర్య సంపాదన కొరకు జనవరి 26న భారతీయులు ప్రతిజ్ఞ చేశారు. సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించే వరకూ ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర్య సంపాదనకు తిరిగి తిరిగి దీక్షపూనుతూ వచ్చారు. నేడు భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు రద్దయ్యే ప్రమాదం ఏర్పడిన సప్పుడు అనేక త్యాగాలుచేసి సంపాదించుకున్న వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదిరించడానికి ప్రతిజ్ఞ చేయవలసి వుంటుంది. అవసరమైతే జనవరి 26వ తేదీన స్వాతంత్ర్య సంరక్షణ ప్రమాణం చేయవలసి వుంటుంది.

అలాగే 1950వ సంవత్సరం జనవరి 26న తేదీన అమలులోకి వచ్చిన భారత రిపబ్లిక్ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు నేడు భారత ప్రజానీకం ప్రతిజ్ఞ చేయాలి. భారత రిపబ్లిక్ రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించుకోలేకపోతే స్వాతంత్ర్య సంపాదనకు అహరహం ప్రజలు చేసిన నిరుపమాన త్యాగాలు నిరర్థకమై పోతవి. దేశంలో గత పాతిక సంవత్సరాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ప్రజాస్వామిక సౌధం కూలిపోతుంది.

నేడు జరుపుకునేది భారత రిపబ్లిక్ రక్షణ దినోత్సవం. భారత రాజ్యాంగ రక్షణ దినోత్సవం. భారత స్వాతంత్ర్య రక్షణ దినోత్సవం. ఈ సంవత్సరం నుంచీ జనవరి 26వ తేదీకిగల ప్రాముఖ్యం అదే.

మచిలీపట్నం మునిసిపల్ బడ్జెట్ ఆమోదం

మంచినీటి పథకానికి రు. 3.4 లక్షలు కేటాయింపు

మచిలీపట్నం, జనవరి 25: మచిలీపట్నం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జనవరి 23వ చైర్మన్ శ్రీ ఎస్. వి. గోపాలరావు అధ్యక్షతన జరిగింది. మునిసిపల్ కార్యదర్శి శ్రీ పి. వాగేశ్వరరావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కౌన్సిల్ మూడు గంటలసేపు చర్చించి ఆమోదించినది.

పబ్లిక్ వర్క్సు, ఆరోగ్య శాఖలను కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా విమర్శించారు. మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి చేయవలసి వున్నది. ఇందుకు రు. 22 లక్షల పథకం సిద్ధంగా ఉన్నది. ఇందకు ఎల్. ఐ. సి. కొంతసొమ్ము అడ్వాన్సు చేస్తుంది. మునిసిపాలిటీ వచ్చే సంవత్సరంలో కొంతసొమ్ము తన వాటాక్రింద డిపాజిట్ చేయాలి.

1971—72 బడ్జెట్‌లో మంచినీటి పథకానికి రు. 3.4 లక్షలు కేటాయించారు.

1971—72 బడ్జెట్‌లో మొత్తం రాబడి రు. 45,87,790 లు కాగా ఖర్చు రు. 48,68,985. లోటు రు. 2,81,195

చిత్రజగత్తు



'మాకు ఓటు వేసే.... మీ వూళ్లో ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తా !'
'అన్ని వూళ్ళలో ఇదేమాట చెప్తాడేం అర్క !.... మరేదన్నా ఫ్యాక్టరీ కట్టిస్తా అనకూడదా ?'

సామాన్య ప్రజానీకం ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి

శ్రీ బి. ఎస్. మూర్తి

మన దేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వం చేపట్టిన ఆరోగ్యాభివృద్ధి కార్యక్రమాలలో కొట్టవచ్చినట్లు కనిపించే విషయం బీద ప్రజానీకం పట్లా, అందునా గ్రామ ప్రజల పట్ల ఈ కార్యక్రమాలు చూపిన నిర్లక్ష్యం. ఈ వైఖరిని పలువురు విమర్శించారు కూడా. స్వాతంత్ర్య సిద్ధి అనంతరం ఈ నిర్లక్ష్య వైఖరిని రూపుమాపేందుకు ఎంతో ప్రయత్నం జరిగింది. ఆర్థిక దుస్థితి కారణంగా ఏ పౌరుడూ తనకు అవసరమైన వైద్యసహాయాన్ని పొందలేని స్థితి కలుగకూడదు, ప్రతివారికీ సరియైన వైద్య సహాయం సమకూరేట్లు చేయాలి అనే ధ్యేయ సాధనకు ప్రభుత్వం సమకట్టింది. దీని ఫలితంగా గ్రామాల్లో నివసించే అసంఖ్యాక ప్రజలకు, తమకు సరియైన వైద్యసహాయం అందుతుందనే, రోగాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు వైద్య సదుపాయం తమకు అందుబాటులోనే లభ్యం కాగలదనే విశ్వాసం కలిగింది. అయితే ఈ మహత్తర కార్యాన్ని నిర్వహించాలంటే దేశంలో ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తయారవడమూ, ఎన్నో వైద్యశాలలు నెలకొల్పడమూ అవసరమవుతుంది.

దేశంలోని ప్రజ లందరికీ ఉత్తమ వైద్య సహాయం చేయాలంటే అది ఎంత బృహత్తరమైన కార్యం. ఈ కార్యాన్ని సాధించేందుకు మనకు ఉన్న వనరులు కూడా తక్కువే. అయినప్పటికీ ఈ పథకాన్ని 1952వ సంవత్సరంలో ఆరంభించినది. ఆనాటినుండీ ఇప్పటివరకు 5,315 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. అయితే ప్రజల వైద్యావసరాలను తీర్చేందుకు ఇవి సరిపోవు. ప్రతి సమితి పరిధిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2,200 ప్రాంతాలలోని ప్రజలకు చేరువలో వైద్య సదుపాయాలు లేవు. వారి కోసం ప్రాంతీయ ఆస్పత్రులు ఒక్కొక్కటిలో 25 పడకలు కలిగిన వైద్యశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. ఈ వైద్య శాలలో మామూలు వైద్య సదుపాయమే కాక, శస్త్రచికిత్స, స్త్రీల వ్యాధులకు కూడా వైద్య సహాయం లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా ఈ రంగంలో ప్రాంతీయ అసమానతలు తొలగిపోగలవని, జాతీయ ఉత్పత్తికి 70 శాతానికి మించి తోడ్పడుతున్న గ్రామ ప్రజల వైద్యావసరాలు తీరగలవని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈ వైద్యశాలలు నిర్మించేందుకు కొంతకాలం పడుతుంది కాబట్టి ప్రభుత్వం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. దేశంలోని 96 వైద్య కళాశాలల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంచార వైద్యశాల అనుబంధంగా ఉంటుంది. ఏడు సంచార వైద్యశాలలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. మిగిలిన వాటిని ఏర్పాటు చేస్తున్నారు.

స్వాతంత్ర్య సిద్ధి అనంతరం వైద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన అభివృద్ధినే సాధించడం జరిగిందని, పరిశీలన వలన తెలుస్తుంది. 1947వ సంవత్సరంలో దేశంలో 6,660 వైద్యశాలలు మాత్రమే ఉండేవి. అప్పుడు వైద్యశాలల్లో ఉన్న మొత్తం పడకల సంఖ్య 89,163 మాత్రమే. ఇప్పుడు వైద్యశాలల సంఖ్య 14,588 కి, పడకలసంఖ్య 2,63,380 కి పెరిగింది. వైద్య విద్య, శిక్షణ సౌకర్యాలు అభివృద్ధి చెందిన ఉందుకే పౌరులకు ఈ రంగంలో చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించి ఉండే వాస్తవం కాదు. వైద్య విద్య అభివృద్ధి చెందడం మూలకంగా దేశంలో ఇంచుమించు 1,05,000 మంది వైద్యులు, 66,000 మంది నర్సులు, 52,000 మంది మంత్రసానులు ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన క్రొత్తల్లో దేశంలో ఉన్న వైద్య కళాశాలలు 25 మాత్రమే. వీటిలో మొత్తం 2,000 మంది విద్యార్థులు మాత్రమే విద్య నభ్యసించేందుకు వసతులు ఉండేవి. ఇప్పుడు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 95 కూ, వాటిలో చేర్చుకొనే మొత్తం విద్యార్థుల సంఖ్య 11,800 కూ పెరిగింది.

ప్రజారోగ్య అభ్యున్నతి ఆరోగ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం మూలకంగా దేశంలో మరణాల సంఖ్య ఎంతో తగ్గింది. ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. ప్రజల మరణాలకు ఎక్కువగా కారణభూతమైన ఘటసర్పి, క్షయ, మలేరియా, కలరా, ప్లేగు మొదలైన వ్యాధులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. 1947లో పది వేలకు 266 వంతున ఉన్న మరణాల సంఖ్య ఇప్పుడు తగ్గింది. 1947లో వెయ్యికి 145 వంతున ఉన్న శిశుమరణాలు తగ్గుకూడా ఇప్పుడు 113 కు తగ్గింది. 1947లో ప్రజల సగటు జీవిత కాలం 32.00 సంవత్సరాలు మాత్రమే. వైద్య, ఆరోగ్య రంగాలలో సాధించిన ప్రగతి మూలకంగా ప్రజల సగటు ఆయుర్దాయం ఇప్పుడు 52 సంవత్సరాలకు పెరిగింది.

స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభ సంవత్సరాలలో దేశంలో జననాలసంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. 1941—50 సంవత్సరాలలో పది వేలకు 300 వంతున ఉన్న జననాల రేటు ఆతర్వాత దశాబ్దంలో 410 కి పెరిగింది. అయితే ఈ సంఖ్య ఇప్పుడు 386 కు తగ్గింది. జనాభా పెరుగుదల సమస్యను పరిష్కరించాలంటే ఈ సంఖ్య పెరుగుదల రాబోయే దశాబ్దంలో 250 కి తగ్గాలి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం ద్వారా ఈ సమస్య పరిష్కారంలో ఇప్పటికే మనం ఎంతో ప్రగతిని సాధించాం. 1970 జూన్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం క్రింద 70 లక్షల మంది స్త్రీ పురుషులకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలన్నిటిలో జరిపిన సంతాన నిరోధక శస్త్ర చికిత్సల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మన దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఒక సాధారణ విషయమైపోయిందని చెప్పవచ్చును.

ప్రజానీకానికి, అందునా ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసేందుకూ, గ్రామాలలో పరిశుభ్రతను పెంపొందించేందుకూ ఎంతో శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది. 1954వ సంవత్సరంలో ప్రభుత్వం జాతీయ నీటి సరఫరా, పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలకు మంచినీటి వసతులు ఏర్పాటు చేయడమేగాక, వీటి ద్వారా సంక్రమించే కలరా, టైఫాయిడ్, విరోచనాలు, ఇత్యాది అంటు వ్యాధులను నివారించేందుకు కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం శ్రద్ధ వహించింది. 1954—1970 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు 2,657 పథకాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకాల అమలుకు 73 కోట్లు రూపాయలు ఖర్చవుతాయి. అదే విధంగా పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాకై 207 పథకాలను, మురుగునీటి పారుదల పథకాలను ప్రభుత్వం ఆమోదించింది. వీటి నిర్వహణకు అయ్యేఖర్చు 261 కోట్ల రూపాయలు. ఇవి ఉదాహరణకు మాత్రమే. ప్రజల అవసరాలను తీర్చే నిమిత్తమై ప్రభుత్వం ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ రంగాలలో ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టుతున్నది.

ఆషామాషీ

రిపబ్లిక్ దినోత్సవం జరుపుకొంటున్నాం కదా ... స్వాతంత్ర్య భారతికి జేజేలు అంటూ చేస్తున్నారు ... జాతీయ పతాక నెగరవేసి జాతీయ గీతాలు పాడుకొంటున్నారు ముక్త కంఠంతో ...

కాని తోటివారల అందరికీ ముచ్చెమటలు పోసి పోతున్నాయి. — ముందున్న మునుపు మంచిగా చూడరే ... ఏమవుతుందో అని భయం ..., ఎవరు రాజ్యానికి వస్తారో, ఎవరు జాతీయత వదిలేస్తారో, ప్రజల్ని ఎలాంటి స్థితికి తెస్తారో ... అని భయం. ముందు ముందు రిపబ్లిక్ ఉన్నంతవరకు ఎవరు గొంతెత్తి గీతాలు పాడుతారు? ... ఎవరు నిలుపుకుంటారు చెప్పి ముందడుగు వేయ గలరు?

వానావల్లప్పలు... వంతపాటలు

ప్రజల మాటేమిటి? వాయకులకు మాత్రం ఎక్కడుంచి వస్తుంది స్థిమితం? పెట్టో వున్నాయి మధ్యంతర ఎన్నికలు ... వెనుకటిలాగా గంభీరోపన్యాసాలు చెపితే చాల దిప్పుడు ... వాగ్దానాలు చేస్తూ దేశంలో వానవల్లప్పలు తిరిగే సంతో షించి వంతపాటలు పాడేవా రెవరూలేరు... ఎదుటి పార్టీల అన్యాయాలను త్రవ్వి పోయడ మొక్కటే మార్గంగా వుంది.

ప్రజలకు ఎవ రెంతవారో తెలిసి పోయింది ... వారికి దేశానికి సంబంధించిన చింత ఏర్పడింది గాని — వాయకుల్ని గురించిన చింత కాదు ... అందువల్లనే నాయకులు ఎన్నికలంటే — ఇదివరకో ఎప్పుడూ పడని అధైర్యం పడుతున్నారు— బయటికి కనిపించే టంతగా ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెసు చీలడంతో కథ అడ్డం తిరిగింది. ఇందిరాగాంధికి ఆత్మ సాక్షాత్కారం కావడంతో అంతవరకూ ఒక విధంగా కట్టుబాటులో వున్న కాంగ్రెసు సంస్థలో ఐకమత్యత విచ్ఛిన్నమైంది. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఈ చీలిక మంచి పరిష్కారమార్గ మంటున్నారు కొందరు ... ప్రగతి సంగతి దైవానికెరుక అసలు 'ముందుగతి' ఏమిటో తెలియకుండా వున్నదని కొందరు గందరగోళం చేస్తున్నారు.

మొన్న ఒక మామూలు వోటర్ని కలుసుకొని — "రాబోయే పార్లమెంటు ఎన్నికల విషయంలో ఏమిటి నీ అభిప్రాయం?" అని అడిగాను. అతడిలా అన్నాడు: "వెనుక కాంగ్రెసు పెద్దలు ఉపన్యాసాలిస్తూ వోటు గీటురాయి అనేవారు. అది చక్రవర్తుల్ని సంహరించే బాణం అనేవారు... భారతమాత మెడలో వేసే హారంలో ఒక పువ్వు" అనేవారు ...

ఈ రైలుబండి చుట్టరికాలుంటాయా ?

ఇలా ఎన్నెన్నో ఉపమానాలు చెప్పేవారు. ఇప్పుడేం వుంది ... ప్రతివారూ ఎదుటి పక్షాన్ని ఓడించేందుకు మాకు మీ వోటు ఇవ్వండి ... మాకు పార్లమెంటులో చోటు కల్పించండి ... మా తడాఖా చూడండి, అంటున్నారు. అప్పుడు ఇలా అంటున్నారు ...

సంవత్సరాలుగా సేవచేసి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి యిచ్చిన కాంగ్రెసు సంస్థ ... కష్టాల్లో పడిపోయి ... ఒక పక్షాన్ని మరో పక్షం శిక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ... క్రొత్తగా ఏర్పడ్డ ఈ రైలుబండి చుట్టరికాలు గెలుస్తాయా! గెలిస్తే మాత్రం ఎంతోకాలం నిలుస్తాయా! ... అంతా అయోమయం. అందుకని నా వోట్లు తీసుకుపోయి తిరుపతి వెంకన్న దిక్కునలో వేసి — ప్రభూ! అంతా నీవే భారం ... ఇదివరకల్లా వ్యక్తుల్ని, సంస్థల్ని రక్షిస్తున్నావు ... ఇప్పుడు దేశాన్ని రక్షించవలసిన బాధ్యత నీపైన పడింది ... ఏం చేస్తావో! — అని ఒక్క దణ్ణం పెట్టి వస్తాను — అన్నాడు...

ఒక కాంగ్రెసు భక్తుడు మొన్న కనిపించి, ఈ ఎన్నికల హడావుడిని తలుచుకొని గుండెలు బాదుకొన్నాడు ... హృదయం ఎక్కడో నూతిలో పడ్డట్టుగా చేదు కోవడం ప్రారంభిందు.

"ఆలోకంలో వుండి గాంధిగా రెంత బాధపడుతున్నారో ... దేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టినందుకు ఎంత చింతిస్తున్నాడో! కాంగ్రెసు ప్రతిష్ఠ కాపాడ లంటే ఆ సంస్థను ఎత్తివెయ్యండి ... మీకు ఎంతోపుణ్యం వుంటుం"దని ఆయన ముందే సలహా చెపాడు ...

రకరకాల కాంగ్రెస్‌లు— కాంగో... కాంగ్రీ

ఇప్పుడు 'కాంగో' కాంగ్రెసు 'కాంగ్రీ' కాంగ్రెసు — బంగ్లా కాంగ్రెసు, జన కాంగ్రెసు, వగైరా లెన్నో వచ్చినవ్వాయి. "ప్రయోజన కాంగ్రెసు" ఏదో తేల్చుకోవడం కష్టంగా వుంది ... వీరి ఆరమరికలు చూచి, ఆయన ఎంత బాధపడుతున్నాడో ... ఆయన్ని అంతా మరిచి పోయారు. ఏ జయంతికో, వర్ధంతికో ఒకపూట తలుస్తారు ... ఏ విదేశీ పెద్ద మనిషో వస్తే ఆయన సమాధిమీద పూలదండ వేయిస్తారు ... ఆ కాసేపూ ఆయన తమని శిష్యులం, అహింసా వ్రతులం, సత్యవ్రతులం — అంటూ పిల్లిసన్న్యాసి పూజుతారు ... తర్వాత మళ్ళీ యథావిధిగా మారతారు ...'' అని ఎంతో ఆవేదన పడ్డాడు.

రిపబ్లిక్ దినోత్సవం జరుపుతారు ... కాని వైషమ్యాన్ని ఎలా రూపుమాపగలరు? ... భారతమాతను తలచి ప్రతిజ్ఞలు చేస్తారు ... కాని అందరం అన్నదమ్ముల మనే భావాన్ని జ్ఞాపకం చేసుకొని ఐకమత్యంకోసం శపథం ఎప్పుడు చేయగలరు!

కాంగ్రెసు సంస్థకు ఎంతోకాలంనుంచి మూర్తిగా వున్న జోడెద్దులు — వ్యాపారి చిహ్నం విషయంలో కూడా తగాదావచ్చింది. ప్రస్తుతానికి జోడెద్దులను భూతంగా తీసుకుపోయి కట్టేశారు — ఎవరికీ కాకుండా ... వాటికి ఎంతో మనశ్శాంతి ఏర్పడి వుంటుంది. ఈ గందరగోళంలో నుంచి బయటికి వచ్చారుగదా! అని — ఎక్కడో నెమరు వేసుకుంటూ పడుకొని వుంటాయి.

అన్ని ప్రాంతాలలో పెద్ద మనుష్యుల సంస్థలు

వోటు ఎవరికి వేయాలో తెలియక అవస్థ పడటం దేనికి? — తగిన వాళ్ళనే ఎన్నుకొందాం! వాడెవరో ముందుగానే నిశ్చయించుకొందాం — అని బీహారులో ప్రజలు కొందరు కలసి 'పెద్దమనుషుల' సంఘంగా ఏర్పడ్డారు. దీనికి — మిథిలేష్ కువార్ సిన్హా అనే ఆయన సెక్రటరీగా వున్నారు ... ఈ సంఘం ఎన్నికలలో పోటీ చెయ్యరు. పోటీచేసేవారిలో పెద్ద మనుషుల జాబితా ఒకటి తయారు చేస్తుంది. వారికే వోట్లు వెయ్యమని ప్రచారం చేస్తుంది. అన్ని ప్రాంతాలలో ఇలాంటి పెద్దమనుషుల సంఘాలు ఏర్పడితే ఎంతో బాగుండును. మరి నిజానికి ఇలాటి పెద్దమనుషుల జాబితా తయారు చేసే వారెంత మనుష్యులై వుండాలి? ...

పాత క్రొత్త కాంగ్రెసు వర్గాలవారు ముఖ్యంగా ఈ ఎన్నికలలో తమ ప్రాబల్యం చూపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎక్కువమంది ఇందిరాగాంధి వర్గాన్నే అభినందిస్తున్నారు. మొన్న ఆమె ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి వెళిన సందర్భంలో ఒక భక్తుడు ఆమెనుగురించి మాటా డుతూ —

"దేశానికి ఆమే రక్ష ... ఆమె తప్పకుండా జయిస్తుంది తీరుతుంది. ఈ పార్టీలకిది ఒక పరీక్ష ... ఇందిర అవతారమూర్తి. ఆసియా జ్యోతి ఆమె. అభినవ కాత్యాయని, నిర్విరామ కాయమాన జాతి అరిదాయిని, నవకాంగ్రెసు మూల శక్తి, వాసని వీర గులాబి" అని ఎన్నింటో ఉపమానాలతో తన్మయంతో ...

రిపబ్లిక్ దినోత్సవ బిరుదులు

ఆయన అవతలికి వెళ్లిన తర్వాత ఒక పాత కాంగ్రెసు భక్తుడు ముందుకు వచ్చి తమ నాయకుడైన శ్రీ నిజలింగప్పను కీర్తించడం ప్రారంభించాడు. దేశాన్ని ఉద్ధరించగలవాడు ఆయన ఒక్కడే నన్నాడు. అవతల వ్యక్తి ఇందిరాగాంధికి కొన్ని కితాబులు తగిలించాడుగదా అని తను కూడా కొన్నిటిని తగిలించాడు శ్రీ నిజలింగప్పకు.

— పాత కాంగ్రెసు భక్త పరాయణ, జోడెద్దుల ముద్రాధిమాన్య కాంగ్రెసు అధ్యక్ష పదవీ గౌరవ రక్షా దక్ష, వివిధ ప్రజాస్వామ్య పక్ష మానస చోర ...

— ఇలా పొగిడి ఆయన వెళిపోయాడు. వారివారి అభిమానాలను బట్టి వారందించే ఈ బిరుదులు ఎంతో బాగున్నాయి. రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా వెలువడిన ఈ బిరుదులు ఎంతో సమయోచితంగా వున్నాయి కూడా.

మళ్ళీ ఆ ఇద్దరు భక్తుల్ని కలుసుకొని అభ్యంతరమైతే అయింది తక్కిన నాయకులకు కూడా బిరుదులు ప్రకటించమని కోరదామనుకొంటున్నాను.

— రాహుదు

ఎన్నికల అంచనాలు :

కేంద్రంలో మిశ్రమ మంత్రివర్గం తప్పదా?

శ్రీ ఎ. టి. చంద్రమోహన్

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి దేశంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలలో తనకు వున్న పలుకుబడివల్ల క్రొత్త కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

కొంతమంది రాజకీయ ప్రముఖులు ఈమధ్య పార్టీలు మార్చారు. శ్రీ మనూభాయ్ షా పాత కాంగ్రెస్ నుంచి క్రొత్త కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అలాగే ఒరిస్సాకు చెందిన శ్రీ హరేకృష్ణ మెహతాబ్ క్రొత్త కాంగ్రెస్‌లో చేరారు. హర్యానాకు చెందిన శ్రీ బన్సీలాల్ క్రొత్త కాంగ్రెసును విడిచిపెట్టారు.

అయితే ఈ మార్పులు రాబోయే ఎన్నికలలో అంతగా ప్రాముఖ్యం వహించవు. కేవలం ఒక్క పార్టీలోనే కాక అన్నిపార్టీల లోనూ ఈ మార్పులు, చేర్పులు జరుగుతున్నందువల్ల కూడా ఎన్నికలపై వీటి ప్రభావం అంతగా వుండకపోవచ్చు.

బెంగుళూరు మున్సిపల్ ఎన్నికలు

ఇటీవల బెంగుళూరుమునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్ సాధించిన విజయాన్ని గురించి చాలా ప్రచారం జరిగింది. అయితే బెంగుళూరు వంటి నగరంలో వోటర్లు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారై వుంటారు. కనుక ఈ ఎన్నికలలో అయావు అయాల గురించి ప్రత్యేకించి చెప్పేనవ దానికి వీలులేదు. ఉదాహరణకు, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏమి జరిగింది? అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. అయితే సిద్దిపేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో క్రొత్త కాంగ్రెస్ పరాజయం పొందింది. అక్కడ తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థి గెలుపొందారు.

దీనివల్ల తేలిం దేమిటంటే — స్థానిక సమస్యలపై జరిగే మున్సిపల్ ఎన్నికలు, లేక పంచాయతీ ఎన్నికలతో సాధారణ ఎన్నికలకు ఏమీ సంబంధం లేదు — అని. సాధారణ ఎన్నికలలో జాతీయ స్థాయిలోని అంశాలు, సమస్యలు ప్రాముఖ్యం వహిస్తాయి.

స్థానాల కేటాయింపుల్లో సామరస్యం

వివిధ రాష్ట్రాలలో లోక్‌సభకు స్థానాలను కేటాయించే విషయంలో ప్రతిపక్షాల మధ్య కొన్నికొన్ని స్థానాలకు సంబంధించి విభేదాలువున్నప్పటికీ, చాలావరకు సామరస్య పూర్వకంగానే జరిగిపోతోంది. ఈ స్థానాల పంపకానికి క్రొత్త కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్న సంభాషణలువిఫలమైనట్లువార్తలువచ్చాయి.

కాడి-జోడెద్దుల ప్రభావం

"కాడి — జోడెద్దులు" గుర్తును ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఉపయోగించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడినందువల్ల క్రొత్త కాంగ్రెస్ విజయావకాశాలు మరి కొంచెం తగ్గిపోవచ్చు.

దేశంలో ప్రధాని ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి వున్నారు. ఆమెను విశేషంగా విమర్శించే వారు కూడా ఆమె వ్యక్తిత్వంలో నెహ్రూ వ్యక్తిత్వం కొనసాగుతున్నట్లు అంగీకరిస్తున్నారు. ఈ వ్యక్తి ఆరాధనే దేశాన్ని పరిపాలించింది.

ఎంత 'ఉదారంగా' లెక్కలు వేసినప్పటికీ 518 మంది సభ్యులుగల లోక్‌సభలో ప్రధాని పార్టీకి 190 స్థానాల కన్నా ఎక్కువ రావని కొందరు అంచనా వేస్తున్నారు. మహా అయితే, క్రొత్త కాంగ్రెస్‌కు ప్రస్తుతం రద్దయిన సభలో వున్న స్థానాలే లభించ వచ్చు. రద్దయిన సభలో ఆపార్టీకి 220 స్థానాలు వున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి లభించిన తర్వాత లోక్‌సభలో హిమాచల్ ప్రదేశ్‌కు గల సభ్యత్వం 4 నుంచి 2 స్థానాలకు తగ్గిపోయింది. దీనివల్ల ఇప్పుడు లోక్‌సభలో స్థానాలసంఖ్య కూడా 518 నుంచి 516 కు తగ్గిపోయింది.

వివిధ రాష్ట్రాలలో క్రొత్త కాంగ్రెసు పరిస్థితి

రాష్ట్రాలవారీగాఅంచనాలు వేసినప్పుడు క్రొత్త కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశావహంగా కన్పించడంలేదు. కేరళలోవున్న మొత్తం 19 లోక్‌సభ స్థానాలలో క్రొత్త కాంగ్రెస్‌కు మూడుదక్కవచ్చు. (ప్రస్తుతం రద్దయిన సభలో, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి కేవలం ఒక్కస్థానమేవున్నది.) తమిళనాడులో కూడా ఈ పార్టీకి మూడు స్థానాలు లభించవచ్చు. (రద్దయిన సభలో క్రొత్త కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రం నుంచి ఒక్కస్థానమైనాలేదు).

ఆంధ్రప్రదేశ్‌లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న 41 లోక్‌సభ స్థానాలలో క్రొత్త కాంగ్రెస్‌కు ఈసారి ఎన్నికలలో కేవలం 20 స్థానాలు మాత్రమేదక్కవచ్చు. రద్దయిన సభలో ఈ రాష్ట్రంనుంచి ఆ పార్టీకి 24 స్థానాలు వుండేవి.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమంపట్ల ప్రభుత్వం సామభావాన్ని చూపిస్తున్నందున పార్టీ బలం మరింతగా తగ్గిపోయే అవకాశం వున్నది.

మైసూరులోని మొత్తం 27 స్థానాలలోనూ, క్రొత్త కాంగ్రెస్‌కు ఈసారి 8 మాత్రమే లభించవచ్చు. (రద్దయిన సభలో ఈ రాష్ట్రంలో క్రొత్త కాంగ్రెస్‌కు 12 స్థానాలుండేవి).

మహారాష్ట్రంలోని 45 స్థానాలలో క్రొత్త కాంగ్రెస్‌కు ఈసారి 30 మాత్రమే లభించవచ్చు. (రద్దయిన సభలో 32 స్థానాలు వుండేవి). గుజరాత్‌లోని మొత్తం 24 స్థానాలలోను రద్దయిన సభలో తనకు వున్న 3 స్థానాలను క్రొత్త కాంగ్రెస్, ఈసారికూడా నిలుపుకోవచ్చు.

రాజస్థాన్‌లో క్రొత్త కాంగ్రెస్‌కు కేవలం 7 స్థానాలు మాత్రమేదక్కగలవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. (రద్దయిన సభలో ఈ పార్టీకి మొత్తం 14 స్థానాలు వుండేవి.) రాజస్థాన్‌లో మొత్తం 23 స్థానాలువున్నాయి. పంజాబ్‌లో ప్రస్తుతం క్రొత్త కాంగ్రెస్‌కువున్న 8 స్థానాలు అయిదుస్థానాలకు తగ్గిపోవచ్చు. ఈ రాష్ట్రంలోని మొత్తం పార్లమెంటు స్థానాలసంఖ్య 13.

అలాగే క్రొత్త కాంగ్రెస్‌కు మూడింట మూడుపాళ్ళు విజయంలభించగలదని ఆశిస్తున్న రాష్ట్రాలు — హిమాచలప్రదేశ్, జమ్మూ—కాశ్మీర్‌లు. హిమాచలప్రదేశ్‌లోని మొత్తం రెండుస్థానాలు, జమ్మూ, కాశ్మీర్‌లోని ఆరుస్థానాలు క్రొత్త కాంగ్రెస్ ఆశిస్తూ వుంది. అంచనా. అయితే, కాశ్మీరులో ఈ పార్టీకి ప్రస్తుతం వున్న 6 స్థానాలు నాల్గింటికి తగ్గిపోవచ్చు. ఈ రాష్ట్రానికి సభలో మొత్తం 6 స్థానాలు వున్నాయి.

త్రిపుర, మణిపూర్ వర్తించే ఈ ఎన్నికలలో ఢిల్లీలో ఒక్కస్థానమైనా కూడా దక్కకపోవచ్చు. ఇదివరకువున్న ఒక్క స్థానమైనా దక్కుతుందో లేదో చెప్పలేకపోవచ్చు.

యు. పి. లో పరిస్థితి

85 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో క్రొత్త కాంగ్రెస్‌కు ఇదివరలో 45 స్థానాలువుండేవిగాని, ఈసారి ఎన్నికలలో ఆ పార్టీ అక్కడ మరొక 10స్థానాలు పోగొట్టుకోవచ్చు.

మధ్యప్రదేశ్‌లోనిపరిస్థితికూడా క్రొత్త కాంగ్రెస్‌కు అనుకూలంగాలేదు. అక్కడ ఆ పార్టీకిగల 19 స్థానాలు ఈసారి 15 కు పడిపోవచ్చు. (మధ్యప్రదేశ్ మొత్తం 37 లోక్‌సభ స్థానాలువున్నాయి) 53 స్థానాలున్న బీహార్‌లో క్రొత్త కాంగ్రెస్‌కు మొత్తం 18 స్థానాలు మించి లభించక పోవచ్చు. ఇదివరలో ఈ పార్టీకి అక్కడ 24 స్థానాలుండేవి.

ఒరిస్సాలో ఈ పర్యాయం కేవలం రెండు స్థానాలు మాత్రమే క్రొత్త కాంగ్రెస్‌కు దక్కగలవని అంచనా. మొత్తం 20 స్థానాలున్న ఈ రాష్ట్రంలో లోగడ ప్రధాని పక్షానికి నాలుగు స్థానాలు వుండేవి. మొత్తం 40 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఈ పర్యాయం ప్రధాని పక్షానికి కేవలం 6 స్థానాలు మాత్రమే లభించవచ్చు. లోగడ ఇక్కడ ఈ పక్షానికి 13 స్థానాలు వుండేవి. అస్సాంలో మాత్రం క్రొత్త కాంగ్రెస్‌కు ఇదివరకటి బలం తిరిగి లభించవచ్చు. ఇదివరకు ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి 9 స్థానాలు వుండేవి. ఆ రాష్ట్రంలో మొత్తం 14 లోక్‌సభ స్థానాలున్నాయి.

ఢిల్లీ మినహాయించి, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలలో వున్న మొత్తం 11 స్థానాలలో క్రొత్త కాంగ్రెస్‌కు 6 స్థానాలు లభించవచ్చు.

ప్రజాస్వామిక పక్షాల ఫ్రంట్ పరిస్థితి

జనసంఘ్, పాత కాంగ్రెస్, స్వతంత్ర, ఎస్. ఎస్. పి., స్వతంత్ర పార్టీలతో కూడిన ఫ్రంట్‌కు ఈ ఎన్నికలలో మొత్తం 180 స్థానాలు లభించవచ్చు.

కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం

డి. ఎం. కె. కు 25, కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి 35 స్థానాలు లభించవచ్చు. కాబట్టి ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచడానికి ఈ రెండు (డి. ఎం. కె. మార్క్సిస్టు) పార్టీలపైన ఆధారపడి వుంటుంది.

కేంద్రంలో ఏర్పడే మిశ్రమ ప్రభుత్వం మైనారిటీ పక్షాలలో కూడి వుండటమా లేక అధికార పక్షాలతో కూడి వుంటుందా అనేది ప్రజల తీర్పుపైనే ఆధారపడి వున్నది.

సెక్యులరిజం ప్రాతిపదికగా పరిస్థితి స్పష్టమవుతుంది.

భారతదేశంలో జాతీయ రహదారులు

రహదారులు ఒక జాతి జీవనాడుల వంటివి. ఆర్థిక వ్యవస్థ్యా వాటి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. సాంఘిక, సాంస్కృతిక సమ్మిళిత సాధించడానికి వీటి మూలంగా తోహదం కలుగుతుంది. దేశంలో ఆర్థికాభివృద్ధి సాధనలో వీటికి అత్యంత ప్రధానమైన స్థానం ఉన్నది. వివిధ ప్రాంతాలను ఒకదానితో ఒకటి కలపడానికీ, జాతీయ ఐకమత్యం సాధించడానికి దేశంలో పెద్ద ట్రంకు రోడ్ల విన్యాసాన్ని ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం 1947 ఏప్రిల్‌లో జాతీయ రహదారులుగా ఉన్న టికి ప్రభుత్వ ఆమోదం పొందిన రోడ్ల విన్యాసానికి అయ్యే వ్యయభారాన్ని స్వీకరించింది. భారత రాజ్యాంగ చట్టం క్రింద జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం పరిశీలించే విషయం. అందువల్ల 1956 లో భారత ప్రభుత్వం జాతీయ రహదారుల చట్టం అమలులోకి తీసుకొని వచ్చి, అధికార రీత్యా జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను స్వీకరించింది. జాతీయ రహదారుల నిర్వహణకూ, అభివృద్ధికి సంబంధించి ఈ శాఖ వారికి అత్యంత అధిక ప్రాధాన్యం ఉన్నది.

ప్రస్తుతం మన దేశంలో జాతీయ రహదారుల నిడివి సుమారు 15,000 మైళ్ళు. వీటిలో కలకత్తా నుంచి బనారస్, కాన్పూరు, ఆగ్రా, ఢిల్లీల మీదుగా అమృతసర్‌కువెళ్లే గ్రాండ్ ట్రంక్ రోడ్డు, ఆగ్రా—బొంబాయి రోడ్డు, బొంబాయి — బెంగుళూరు — మద్రాసు రోడ్ వ ఏ ఎన్—కలకత్తారోడ్, కలకత్తా — నాగపూర్ — బొంబాయి రోడ్డు, బనారస్ నుంచి నాగపూర్ — హైదరాబాద్— బెంగుళూరుల మీదుగా కన్యాకుమారి అగ్రం వరకు వెళ్ళేరోడ్డు, ఢిల్లీ—అహమ్మదాబాద్ — బొంబాయి రోడ్డు, అహమ్మదాబాద్ నుంచి కాండ్లా రేవుకు వెళ్లేరోడ్డు (ఇందులో ఒక రోడ్డు పీలి జాతిపిత గాంధి మహాత్ముని జన్మస్థలం పోర్‌బందర్‌కు వెళుతుంది.) అంబాల నుంచి సిమ్లా మీదుగా టిబెట్టు సరిహద్దుకు వెళ్ళే హిందూస్థాన్ టిబెట్టు రహదారి, ఢిల్లీనుంచి లక్నో, గోరఖ్‌పూర్, ముజఫర్‌పూర్‌లకు వెళ్ళే రోడ్డు (ఇందులో ఒక రోడ్డు పీలి నేపాల్ సరిహద్దుకు వెళుతుంది) అస్సాం (ట్రంక్‌రోడ్డు, దీనిలో నుంచి పీలి మణిపూర్ రాష్ట్రం గుండా బర్మా సరిహద్దు పైపుకు వెళ్ళే రోడ్డు కూడా ఉన్నాయి.

జాతీయ రహదారులుగా వీటిని పరిగణనలోకి తీసుకొనేనాటికి మధ్య మధ్య చాలా దూరం సరియైన రోడ్లు లేవు. మధ్యలో అనేకచోట్ల నదులపై వంతెనలు లేవు. ముందుగా అవసరమైన చోట్ల రోడ్లు వేసి, వంతెనలు నిర్మించవలసి వచ్చింది. ఉపయోగంలో వున్న రోడ్ల నిర్వహణ పనులను మెరుగు పరచవలసి వచ్చింది. చాలాచోట్ల మలుపులు ఎక్కువగా ఉన్న రోడ్లు కూడా వెడల్పు చేయవలసివచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చిన 1947 నాటికి మన జాతీయ రహదారుల పొడవు 13,400 మైళ్లు మాత్రమే. అప్పటినుంచి మరో 1,600 మైళ్ల దూరం క్రొత్తగా జాతీయ రహదారులు చేరాయి. మిహిర్ పఠాన్‌కోట—జమ్ము — శ్రీనగర్—ఉరి రోడ్డు (జమ్ము, కాశ్మీర్ రాష్ట్రం) అమృతసర్ — కాండ్లా రోడ్, (గుజరాత్) పోర్‌బందర్‌కు జాతీయ రహదారి (గుజరాత్) అమ్బేద్‌పూర్ — ధన్‌బాద్—గోవిందపూరు (పశ్చిమ బెంగాల్ — బీహార్) ఆగ్రా — భరతపూరు — జైపూర్ — బికనీర్ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్), జబల్‌పూర్ — భోపాల్ బియోరా (మధ్యప్రదేశ్), షోలాపూర్— చిత్రదుర్గ్ (మహారాష్ట్ర, మైసూరు) ఉత్తర నార్కాట్—అమిన్‌గాన్ (అస్సాము) కోల్కాటా—హార్నియా (పశ్చిమ బెంగాలు) కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న రహదారులలో మధ్య మధ్య ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి 21,000 మైళ్ల దూరం రోడ్లు వెయ్యవలసి వుండే కాక, 214 పెద్ద వంతెనలు నిర్మించవలసి వచ్చింది. ఇదికాక సుమారు 12,000 మైళ్ల దూరం మామూలు రోడ్లను బాగు చెయ్యవలసి వచ్చింది. ఇంతేకాక సుమారు 15,000 మైళ్ళ పొడవున ఈ రహదారులను వెడల్పు చెయ్యవలసి వచ్చింది. జాతీయ రహదారుల పథకం 1947 లో ప్రారంభించిన నాటి నుంచి 1969—70 వరకు జాతీయ రహదారుల అభివృద్ధి నిమిత్తం రూ 257 కోట్లు వ్యయం అయింది.

చతుర్థ పంచవర్ష ప్రణాళికా కాలంలో జాతీయ రహదారుల అభివృద్ధి నిమిత్తం రూ. 328 కోట్ల 45 లక్షలు కేటాయించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను మెరుగు పరచడానికి రూ. 293 కోట్లు కేటాయించారు. మన దేశంలో రహదారుల అభివృద్ధికిగాను అభివృద్ధి వ్యవహారాల అంతర్జాతీయ సంఘంనుంచి ఆర్థిక సహాయం సంపాదించడానికి కృషి జరుగుతున్నది.

పశ్చిమగోదావరి వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శనం

ఏలూరు, జనవరి 25: పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక ప్రదర్శనకు జిల్లాకలెక్టరు శ్రీ కె. ఉపాధ్యాయ ప్రారంభోత్సవం జరిపారు.

జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ అల్లూరి బాపినీడు అధ్యక్షత వహించారు.

గ్రహబలం

27-1-71 బుధవారం

మాఘ శుక్ల సప్తమి తెల్లవారుజాము -42, శ్రవణ రాత్రి 11—30, మాఘ స్నానారంభము ఈరోజు ప్రయాణాది సర్వ కార్యములు విడుచుట మంచిది.

మేషం: అనుకూలమయిన రోజు. చేపట్టిన కార్యక్రమాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహం తక్కువయినా ఆదాయం వుంటుంది. సంఘంలో గౌరవం సంభవం.

వృషభం: సాహస కార్యాలను గూర్చి ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమకు గురవుతారు. చిరాకు — ఆందోళన అదుపు చేయండి. లోహవారికి శాంతి తక్కువ.

మిథునం: కుటుంబ ఆర్థిక సమస్య బలడవచ్చు. ప్రయాణాలలో ప్రమాదావకాశాలుంటాయి. విష్ణు శస్త్ర అగ్ని చోర ఆహార భయం ఉంటాయి. అన్నివిధాలా జాగ్రత్త సూచన.

కర్కాటకం: ఆరోగ్యం బాగుండదు. కుటుంబ సమస్యలు భారంగా వుంటాయి. ఆర్థికంగా వత్తిడి ఎక్కువ. నిరుత్సాహ వైరాగ్యం ఎక్కువ. అతి ప్రవర్తన మంచిదికాదు.

సింహం: శత్రువులు — వ్యవహారాలు — ఆరోగ్యంనుకూలంగాను, ఋణాల కారణంగాను ధన వ్యయం చేస్తారు. ప్రయత్నాలు శ్రమానంతరం కొన్ని ఫలిస్తాయి.

కన్య: ఆర్థిక సమస్యలు మీ ఆలోచనను చికాకుపరుస్తాయి. శాంతిలేని జీవితం వ్యర్థ అనే వైరాగ్యం కలుగుతుంది. మోసం, దైవ ధ్యానం అవసరం.

తుల: వృత్తి ఉద్యోగాలలో ఆదాయం గౌరవం లభిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ తాత్కాలికం(?) ఎక్కువ.

వృశ్చికం: అనుకూలం మయిన రోజు. యత్నకార్య సిద్ధి, వృత్తి ఉద్యోగాభివృద్ధి, ధర్మకార్యాసక్తి, సంఘంలో గౌరవం సంభవం.

ధనుస్సు: కుటుంబ సమస్యలు భారంగా వున్నా, స్త్రీ సంబంధమయిన వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాలలో ఆదాయం వుంటుంది. మాటలలో పొదుపు, జాగ్రత్త సూచన.

మకరం: శత్రురోగాలు లొంగివుంటాయి. కార్యక్రమాలలో విఘ్నాలు — చిరాకు ఎక్కువ వుంటాయి. ఏ పని చేసినా నిదానంగా చేయుట మంచిది. ప్రయాణ జాగ్రత్త సూచన.

కుంభం: శత్రువులు లొంగి వుంటారు. ఋణాలు తీరుస్తారు. ఆరోగ్యం సాధారణం, శ్రీమతి — శ్రమ వ్యయాధిక్యత గల కార్యక్రమాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త సూచన.

మీనం: అనుకూలమయిన రోజు. యత్నకార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాభివృద్ధి, సంఘ గౌరవం, స్త్రీ మిత్రులు సౌఖ్యం, శుభ వార్తా శ్రవణం.

28-1-71 గురువారం

మాఘ శుక్ల నవమి రాత్రి 1—23, భరణి రాత్రి 9—52, ఉత్తర ప్రాంగణ ప్రదేశం, ఈరోజు మృత్యు—మిశ్ర కార్యములు గమనించి ప్రయాణములు, నూతన వృత్తి స్వీకారము, ఇండ్లు, మారుట, నూతన వస్త్రాభరణ ధారణ, ఆరోగ్యస్నానము, విద్యారంభము, పశువుల క్రయ—విక్రయములు చేయవచ్చును —

మేషం: గుప్తమార్గాల ఆదాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ వున్నా ప్రోత్సాహం, అకాలయుద్ధ మృష్టాన్న భోజనం సంభవం.

వృషభం: స్త్రీలతో స్పర్థలు — పెట్టుబడులు ఎక్కువ. ఉష్ణ శ్లేష్మ ప్రకోప సంబంధమయిన అనారోగ్య బాధలుంటాయి. మిత్రుల మూలంగా ఆర్థికంగా కలుకట సంభవం. అయితే వృత్తి మూలకంగా స్వల్పాదాయం వుంటుంది.

మిథునం: అనుకూలం మయిన రోజు. శత్రువులు పలాయనం చిత్తగిస్తారు. వ్యవహారాలు విజయవంతంగా వుంటాయి. వృత్తిలో శ్రమవున్నా ఆదాయంవుంటుంది. కుటుంబ సమస్యలు తప్పవు.

కర్కాటకం: సంతానమూలక సమస్యలు — గృహసమస్యలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికమయిన భారం — పొట్టకింపించినా ఆదాయానికి లోటుండదు. ప్రయాణాలలో ప్రమాద సూచన.

సింహం: అనుకూలమయిన రోజు. స్థిరాస్తి మూలకంగాను, వృత్తి వ్యాపారరీత్యాను అదృష్టం కలిసివస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాలతో సాహిత్య కళాగోష్ఠులతో కాలం గడుపుతారు.

కన్య: అనుకూలమయిన రోజు. శత్రుపరాజయం, వ్యవహార విజయం, బంధుమిత్ర సమాగమం, వృత్తి ఉద్యోగాభివృద్ధి, శుభ పుణ్యకార్యాచరణ. విందు, వినోదాలు, విద్యా వైజ్ఞానిక వ్యాసంగం.

తుల: కుటుంబ — ఆర్థిక సమస్యలు భారంగా వుంటాయి. మీ నోటిని అదుపు చేయకపోతే మిత్రులే శత్రువులౌతారు. కాని భోజన సౌఖ్యం మాత్రం సంభవం. చిత్తవారికి ఓర్పు మంచిది.

వృశ్చికం: శత్రువులు లొంగివుంటారు, ఋణాలు తీరుస్తారు. వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం, శుభ పుణ్యకార్యాలు — విందు వినోదాలు సంభవం.

ధనుస్సు: శత్రువులవల్ల — వ్యవహారాల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ఋణాల వత్తిడి వుంటుంది. శుభపుణ్యకార్యాలకు— విలాసాలకుకూడా ఖర్చు చేస్తారు. ప్రయాణ సూచన.

మకరం: గృహ సమస్యలకు — శుభ పుణ్య కార్యాలకు — విలాసాలకు — విందులకు — నూతన వస్తువులకు వ్యయం సంభవం. ఇంకా వృత్తి వ్యాపారరీత్యా అదృష్టం కలిసి వస్తుంది. సంఘంలో గౌరవం, సంగీత సాహిత్య కళా గోష్ఠుల సంభవం.

కుంభం: అనుకూలమయిన రోజు. ఉద్యోగ కార్యాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం వుంటుంది. సంఘంలో గౌరవ సన్మానాలు పొందుతారు. విద్యా వైజ్ఞానిక వ్యాసంగం, శుభ పుణ్య కార్యాచరణ సంభవం.

మీనం: కుటుంబంలో బంధు మిత్రులతో విందు వినోదాలను భరిస్తారు. శుభ పుణ్య కార్యాలను గూర్చి ఆలోచిస్తారు. వృత్తిలో భారం వున్నా ఆదాయం వుంటుంది. శుభవార్త దైవ దర్శనం సంభవం.

"సిండికేట్"పై శ్రీ కరుణానిధి ఆరోపణ

కుట్రానుతో డి.ఎం.కె. ఎన్నికల ప్రచారంప్రారంభం

మద్రాసు, జనవరి 25: తాను అధికారంలోకి రావాలన్న తలంపుతో పాత కాంగ్రెస్ డి. ఎం. కె. పార్టీలో దొంగచాటు జేరాలాడిన దని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం. కరుణానిధి ఆరోపించారు.

శ్రీ కరుణానిధి నిన్న ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, ఇందిరా గాంధి ప్రభుత్వంతో డి. ఎం. కె. రు సంబంధాలు త్రెంచుకోవాలని నన్ను చెప్పడానికి 'సిండికేట్' దూతలను కూడా పంపినదని వెల్లడించారు.

"పాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, డి. ఎం. కె. పార్టీ వారిని హింసించి వేధిస్తారు. అనేక విధాల వారిపై పగ తీర్చుకుంటారు" అన్నారు శ్రీ కరుణానిధి.

డి. ఎం. కె. పదవికోసం ప్రాకులాడడం లేదని, ప్రజల సేవయే ధ్యేయంగా పెట్టుకున్న దని శ్రీ కరుణానిధి అన్నారు. అనేక ముఖ్య సమస్యలు ఏర్పడి ఉన్నందున రానున్న ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా యోచించి, వోటు చేయాలని చెప్పారు.

డి. ఎం. కె. అభ్యర్థుల తొలి జాబితా అయిన విడుదల చేశారు.

సినీనటుడు శ్రీ ఎం. జి. రామచంద్రన్ కూడా ప్రసంగించారు.

అభ్యర్థుల జాబితా ప్రకారం వారు వెనుకటి నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తున్నారు. శ్రీ కరుణానిధి సైదాపేటనుండి, శ్రీ నెడుంజళియన్ ట్రిప్లికేన్ నుంచి, శ్రీమతి సత్యవాణీ ముత్తు పెరంబూరు నుంచి, శ్రీ మథియళగన్ తవుజండ్‌లైట్స్ నుంచి పోటీచేస్తున్నారు.

సినీనటుడు శ్రీ ఎం. జి. రామచంద్రన్ చెంగల్పట్టు జిల్లా సెయింట్ థామస్ మౌంట్ నుంచి పోటీచేస్తున్నారు.

బంగ్లా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక

కలకత్తా, జనవరి 25: దేశాన్ని సోషలిజం వైపు నడిపించడానికి వీలుగా ప్రజాస్వామ్యాన్ని జాతీయ ఐక్యాన్ని కాపాడడానికి తమపార్టీ కృషి చేస్తుందని నిన్న రాత్రి బంగ్లా కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో తెలియజేసింది.

పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ ధారా ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మితవాద వ్యతిరేక శక్తులను అతివాద సాహసికత్వాలను ఓడించాలని బంగ్లా కాంగ్రెస్ సూచించింది.

"అతివాదుల కోరుతున్న హింసాకాండ రోజురోజుకు పెచ్చుపెరుగుతున్నది. సామాన్య ప్రజల జీవితానికి భద్రత లేకుండాపోయింది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. అలాగే మితవాద శక్తులు కూడా అధికారం చేజిక్కించుకోడానికి ప్రయత్నిస్తున్నవి" — అని బంగ్లా కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది.

బెంగాలులో స్వతంత్రంగా పోటీ చేయడమేకాకున్నా, పాతకాంగ్రెస్ కొన్ని ప్రజాస్వామిక పార్టీలతో స్థానిక ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలని సంకల్పించుకున్నది.

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ప్రతాప్ చంద్ర చూండర్ నేటి ఉదయం ఒక ప్రకటనలో ఈవిషయం తెలియజేశారు.

నందిగామ తాలూకాలో కొత్తకాంగ్రెస్ ప్రచారం

నందిగామ, జనవరి 25: విజయవాడ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ కె. ఎల్. రావు గారి ఎన్నికల ప్రచారమును జనవరి 24 న జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రేపాల బుచ్చి రామకోటయ్య శ్రీ కృష్ణతోబుజ్జారు, అల్లూరు, పెద్దాపురం, గ్రామములలో ప్రారంభింప బడినది. శ్రీ అడుసుమిల్లి సూర్యనారాయణ, (యుమ్. యల్. ఏ), నందిగామ బ్లాకుకాంగ్రెస్ అధ్యక్షులు కన్నల ఉమామహేశ్వరరావు, ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, శ్రీ వసంత నాగేశ్వరరావు, నందిగామ బ్లాకు కాంగ్రెసు సెక్రటరి శ్రీ ఏలంద్ల హనుమంతరావు, డి.సి.సి. మెంబరు శ్రీ కాకాని వెంకట సుబ్బయ్య, జగ్గయ్యపేట యుత్ యుమ్.బి. ప్రెసిడెంటు శ్రీ వాసిరెడ్డి ముంజా శ్రీ ఈ పర్యటనలో వుండి అధికార కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కె. ఎల్. రావును గెలిపించుటకు గలఅవసరముగురించి భారత ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వం క్రింద అధికార కాంగ్రెస్ చేయు తున్నసను లను వివరించిరి. సాయంత్రము జయంతి గ్రామములో పలుపురు పెద్దలను కలుసుకుని మాట్లాడారు.

తిరుమలగిరి గ్రామములో శ్రీ అడుసుమిల్లి సూర్యనారాయణరావు, అధ్యక్షతన యువజన కాంగ్రెస్ యాజమాన్యమున హరిజన వాడలో బహిరంగసభ జరుపబడినది.



ఈ నెల 22న తెనాలిలో జరిగిన ఆయుర్వేదపరిషత్తు మహాసభలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ నియంత్రణ శాఖ స్టేట్‌మంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి ప్రసంగిస్తున్న దృశ్యం. చిత్రంలో శ్రీ వెనిగళ్ల సత్యనారాయణకూడా వున్నారు

ఇందిరాగాంధి నియంతృత్వ విధానాలు

శ్రీ రామనాథ్‌గోయెంకా నిశిత విమర్శ; విదిశానుంచి లోక్‌సభకు పోటీ

భోపాల్, జనవరి 25: ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ రామనాథ్ గోయెంకా జనసంఘం అభ్యర్థిగా విదిశ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు.

ఆయన నిన్న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో ఈ విషయం ధ్రువపడింది.

భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కొత్త కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ శంకర్ దయాళ్ శర్మ కూడా తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకోసం నిరీక్షించకుండానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

గతవారం మొదట్లో వర్సిండర్ రాజా, మాజీ కేంద్రమంత్రి శ్రీ భానుప్రకాశ్ తాను భోపాల్‌నుంచి జనసంఘం అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రశాఖ శ్రీ షంకర్ ఆలీ ఖాన్‌ను తమఅభ్యర్థిగా నిర్ణయించింది. (యు.ఎన్.ఐ.)

నియంతృత్వ విధానాలు

విదిశానుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న శ్రీ రామ్‌నాథ్‌గోయెంకా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో ఆయనకు ఘనమైన స్వాగతం ఇవ్వబడినది.

రైల్వేస్టేషన్ వద్ద ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతంఇచ్చి, తరవాతపుర వీధులలో ఊరేగించారు.

పిమ్మట విదిశ, రాయసేన్‌లలో జనసంఘం కార్యకర్తలను ఉద్దేశించి శ్రీగోయెంకా ప్రసంగిస్తూ శ్రీమతి ఇందిరాగాంధి ప్రభుత్వాన్ని విశితంగా విమర్శించారు. దేశాన్ని ఆమె అతివాద ధోరణులవైపు, నియంతృత్వంవైపు, రష్యన్ ప్రాబల్యంవైపు, అరాజకంవైపు తీసుకునివెడుతున్నారని శ్రీ గోయెంకా ఉద్ఘాటించారు.

రానున్న మధ్యంతర ఎన్నికలు అత్యంత ప్రధానమైనవని, ఈ ఎన్నికలు దేశ, సామాజిక, రాజకీయ భవిష్యత్తును నిర్ణయించగలవని శ్రీ గోయెంకా అభిభాషించారు.

అధికారపార్టీ అన్నివిధాలుగా నిధులు వసూలు చేయడం ప్రారంభించిందని శ్రీ గోయెంకా అన్నారు.

ఇపుడున్న సమస్య ప్రజాస్వామ్యాన్ని విదేశీ ఆధిపత్యం నుంచి దేశ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడమే గాని, కేవలం వేరే ప్రభుత్వాన్ని నెలకొల్పడం కాదని ఆయన అన్నారు.

వ్యక్తి హక్కులు, చట్టం పట్ల గౌరవం గలవారందరూ, కమ్యూనిస్టులతో, మతతత్వవాదులతో చేతులు కలిపిన కొత్త కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి సమైక్యంగానిలవాలని శ్రీ గోయెంకా అన్నారు.

విదిశ సమావేశానికి శ్రీనిరంజన్ వర్మ, మధ్యప్రదేశ్ జనసంఘ్ ప్రధానకార్యదర్శి శ్రీ నరేష్‌జోహ్రి, విదిశ పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ గిరీంద్ర, యస్. యస్. పి. నాయకుడు శ్రీ అమృతలాల్ రధి కూడా పాల్గొన్నారు.

రాష్ట్రపతి సందేశం

(1వ పేజీ తరువాయి)

అవసరం. పరోపకార బుద్ధి, స్థిరం కావాలి. ఆ ఉపకారం కూడా, ఎవరెవరు ఎక్కువ అవసర స్థితిలో ఉన్నారో సంఘంలో ఎవరి స్థానం వెనుకబడిపోయి, సహాయానికి ఎక్కువ అర్హమై ఉన్నదో అట్టివారికి ఎక్కువగా అందాలి.

మన దేశ సహజ సంపద యావత్తూ ఏ ఒక్క వర్గం కో ఏ కొద్దిమందికో చెందిన గుత్తాధికారపు సంపద కాదు. అది మన జాతి విస్తృత మానవ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటు కావలసిన సంపద.

ఏ ప్రణాళికలోనైనా సాంఘికంగా, ఆర్థికంగా విస్తృతమైన అఘాతాలు ఏర్పడినపుడు, తదనుబంధమైన అసమానతలు పెరిగి పెద్దవై, ఆ జాతి అభ్యుదయానికి నిరోధక శక్తులై అడ్డుకొంటవి. దేశంలో అపార సంఖ్యలోనున్న బీద ప్రజానీకం సర్వ విపత్త ఉన్నత స్థాయికి అభివృద్ధి పొంద గల్గటమే నిజమైన అభ్యుదయ మనిపించుకొంటుంది.

సుశిక్షిత ప్రవర్తనతో స్వాతంత్ర్యం సాధించాం

సహనుష్టి, బాధ్యతతో, సుశిక్షిత ప్రవర్తనతో రాజకీయ సహకారంతో మన పూర్వుల సంప్రదాయాన్ని సృష్టించడం ద్వారా మనం మన స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్నాము.

మన పార్లమెంటుకి రాజ్యాంగ వ్యవస్థకు ఒక సునిశిత ఆదర్శం, ఒక లక్ష్యం ఏర్పరచుకొన్నాము. ఆ ఆదర్శ లక్ష్యాలకే దానిని నిలబెట్టుకోటంలో మనకు తోడ్పడ్డాయి.

స్వాతంత్ర్యం అనంతరం, కొత్తతరం యువతీ యువకులు దేశంలో పెరిగి పెద్దలయ్యారు. వారి దృక్పథం, వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు పూర్వ తరాలవారి వాటి కంటే వేరుగా ఉండటం సహజమే.

తమ ఆశయాలు లక్ష్యాలకు సత్వరసిద్ధి లేకపోవటంతో వారిలో సహనం క్షీణిస్తున్నది. ఈవిషయం నిర్లక్ష్యం చేయటానికి వీలులేదు. రేపు దేశాన్ని పాలించేవారు, నడిపించేవారు, ఈ యువకులే గనుక వారిలో అసహనానికి, వేగిరపాటుకు గల కారణాలను అవగాహన చేసుకోటం అత్యవసరం.

నవభారత సృష్టి

మరింత సంపన్నంగా శోభాయమానంగా నవభారతాన్ని సృష్టించుకొనే కృషిలో మనము శాంతియుతము, క్రమబద్ధము అయిన విధానాలను అవలంబించుకొన్నాము. శాంతికాముకులైన ప్రజలమని, మనలను ప్రపంచ దేశాలవారందరూ గుర్తించారు.

ప్రతి ఒక్క ప్రపంచ రాజ్యస్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహకారాన్ని మనం కోరుతున్నా, ఏ ఒక్కరి రాజకీయ సిద్ధాంతాలకు మనము కట్టుబడిపోము. ఏ ఒక్క వర్గ అనుస్మృత్యం పైనపా ఆధారపడక, సర్వత్రా సామాన్య మానవునికి సర్వ స్వాతంత్ర్యాలుగల్గి వికాస అవకాశాలు గల విశ్వమానవ స్వాతంత్ర్య సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నాము.

ఈ పవిత్ర రిపబ్లిక్ శుభదిన సంతోష సమయాన, మన మహాదేశ పౌరులైన ప్రతి ఒక్కరూ కూడ మన జాతీయ జీవనాన్ని సుసంఘటిత పరచేందుకు, ఏదో దగాకు లక్ష్యం ఆదర్శంగావలె కాక, ప్రత్యక్ష ఫలిత సాధనకు దీక్షా బద్ధులై తమను తాము పునరంకిత మొనర్చుకోవాలని నేను ఆహ్వానిస్తున్నాను.

"జై హింద్"

ఉత్తర ప్రదేశ్‌లో మిశ్రమ మంత్రివర్గం కొనసాగ గలదు

శ్రీ చరణ్‌సింగ్ వ్యాఖ్య

లక్నో, జనవరి 25: శ్రీ టి. ఎన్.సింగ్ ఓటమివల్ల యు.పి. మిశ్రమ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి భంగం ఉండదని క్రాంతిదళ్ నాయకుడు శ్రీ చరణ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయం ప్రతిబింబించబోవని ఆయన అన్నారు.

రాజ్యాంగరీత్యా శ్రీ టి. ఎన్. సింగ్ రాజీనామాచెయ్యవలసిన అవసరం లేదని ఆరునెలల గడువు ముగిసేవరకుముఖ్యమంత్రిపదవిలో కొనసాగడానికివీలున్నదని శ్రీచరణ్‌సింగ్ స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాన్ని పురస్కరించుకొని శ్రీ టి. ఎన్.సింగ్ రాజీనామా యిచ్చినప్పటికీ, సంయుక్తదళ్ మంత్రివర్గం కొనసాగగలదని అన్నారు.

హైదరాబాద్ జనవరి 25: ఎ.సి.సి. సిమెంట్ వర్క్సు (మంచిర్యాల)మేనేజిమెంటుకు ఎ.సి.సి. కంట్రాక్టర్లు మెస్సర్ రావు బ్రదర్స్‌కు—మెస్సర్ వజీర్‌సుల్తాన్ కంపెనీ మేనేజిమెంటుకు, పనివారలకు మధ్య గల పారిశ్రామిక వివాదాలను తీర్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని పారిశ్రామిక ట్రిబ్యునల్‌కు నివేదించింది.

రాజస్థాన్‌లో నాలుగుపక్షాల ఫ్రంట్ ఎన్నికల సర్దుబాట్లు

జైపూర్, జనవరి 25: స్వతంత్ర, జనసంఘం, ఎస్. ఎస్. పి., పాతకాంగ్రెస్‌లతో కూడిన నాలుగు పక్షాల ఫ్రంట్ రాజస్థాన్ లోని 20 లోక్‌సభ స్థానాలలో ఎన్నికల సర్దుబాటు కుదుర్చుకున్నాయి.

రాజస్థాన్‌లో మొత్తం 23 లోక్‌సభ స్థానాలు వున్నాయి. ఎన్నికల సర్దుబాటు జరగని మూడు స్థానాల గురించి ఫ్రంట్ సమన్వయ సంఘానికి నివేదిస్తారు.

కృష్ణమీనన్‌పై గోవిందన్‌నాయర్ విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

త్రివేండ్రం, జనవరి 25: మార్క్సిస్టుల సహాయంతో శ్రీ వి. కె. కృష్ణమీనన్, మినీఫ్రంట్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మితవాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ ఎం. ఎన్. గోవిందన్‌నాయర్ ఆరోపించారు.

నిన్న ఎర్నాకుళంలో శ్రీ మీనన్ ప్రకటనను శ్రీ గోవిందన్‌నాయర్ నిశితంగా ఖండించారు.

మినీఫ్రంట్ పార్టీలు త్రివేండ్రంలో తమ శాయశక్తులా శ్రీ మీనన్‌తో పోరాడగలవని శ్రీ నాయర్ స్పష్టంచేశారు.

ప్రధానిపై కోర్టులో పిటిషన్:

సుప్రీంకోర్టులో అప్పీలుకు శ్రీ రావు అభ్యర్థన

మద్రాసు, జనవరి 25: ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ ఎమ్. కరుణానిధి పదవిలో కొనసాగడాన్ని సవాలుచేస్తూ దాఖలు చేసిన కోవారంటో పిటిషన్లను మద్రాసు హైకోర్టు కిందటి వారాంతంలో కొట్టివేసిన దృష్ట్యా శ్రీ యు. ఎన్. ఆర్. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోడానికి అనుమతించవలసిందిగా కోరుతూ నేడు హైకోర్టుకు దరఖాస్తు పంపారు.

మార్చి 9 న సిన్హా పదవీ స్వీకారం

న్యూఢిల్లీ, జనవరి 25: కేంద్ర రేడియో సమాచారశాఖ మంత్రి శ్రీ సత్యనారాయణసిన్హా, మార్చి 9 వ తేదీన మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పదవీప్రమాణం స్వీకరించ నున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ సిన్హా, లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పోటీచేయరాదని నిర్ణయించుకున్న విషయం తెలిసినదే. ఆయనకు పార్లమెంటరీవ్యవహారాలలో సుమారు 40 సంవత్సరాల అనుభవం ఉంది.

మెట్టపంటలకు ఎరువులు చల్లడానికి 16 స్ప్రేయర్లు

అమెరికా విరాళం

భద్రాచలం, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఖమ్మం జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ఎన్నికైన, అమెరికా విరాళంద్వారా తీసుకురాబడిన 16 'స్ప్రేయర్స్' ఉచితంగా సమితులకు ఒప్పజెబ్బాయని రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం కెమిస్టు శ్రీ వి. వి. కుమారశాస్త్రి జనవరి 20 న యిక్కడ తెలియచేశారు. మెట్ట పంటలకు సక్రమంగా ఎరువులు జల్లుటకు ఈ 'స్ప్రేయర్స్' సహాయపడగలవని ఆయన అన్నారు. అమెరికా సహాయ భూసార రక్షణ ప్రత్యేక నిపుణుడు శ్రీ డిసెడిక్సన్ ఈ పరికరాలు ఉపయోగించే విధానాన్ని చూపించారు.

మిర్చికి తెగులు

చెర్ల ప్రాంతంలో వేసిన మిర్చిపంటకు 'పసుపు తెగులు తగిలి పడై పోతున్నది. ఈ పడైన ప్రాంతాల పరిటసు శ్రీ వి. వి. కుమారశాస్త్రి, శ్రీ జి. జగన్నాథరావులు చూసి, నిరోధ కార్యక్రమాన్ని సూచించారు. ఈతెగులు 2 వేల ఎకరాలలోని మిర్చిపంటకు తగిలింది. (మ. వి.)

గుంటూరులో శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు

గుంటూరు, జనవరి 25: గుంటూరు ఓంకార క్షేత్రంలో 37 వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు జనవరి 31 వ తేదీనుండి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో జరుగుతాయి. వీటితోపాటు 41వ వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ప్రతి రోజు ప్రముఖ విద్వాంసుల హరికథా కాలక్షేపాలు, ఉపన్యాసాలు, పురాణ ప్రవచనాలు, పూజలు, పురస్కారాలు నిర్వహించబడతాయి.

పొగాకు పరిశ్రమపై వేజ్‌బోర్డు సిఫార్సులు

ఆమోదానికి రాష్ట్రప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, జనవరి 25: పొగాకుపరిశ్రమ కొరకు వేతన నిర్ణాయక సంఘంచేసిన సిఫార్సులను అన్నింటినీ ఆమోదించడానికి ఆంధ్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే నెలసరి జీతాలు తీసుకొనే ఉద్యోగుల వేతనాల స్థిరీకరణకు సంబంధించి ఒక నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదిస్తుంది.

3ఏళ్ల సీజన్లు సర్వీసుగలవారికి, అంతకన్నా తక్కువ గలవారికి రు 15 ల. ఇంక్రిమెంటు (ది ఎక్కువైతే అది) ను 6 ఏళ్ల సీజన్ల సర్వీసుగలవారికి, అంతకన్నాతక్కువ గలవారికి రు 25లు చొప్పున 2 ఇంక్రిమెంట్లు, 9 ఏళ్ల సీజన్లు గలవారికి రు 35లు చొప్పున 3 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సిఫార్సు చేయబడింది.

వేజిబోర్డు సిఫార్సులు 1971, జనవరి 1 నుండి అమలులోకి తీసుకొని రావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సిఫార్సులు 4 ఏళ్లపాటు అమలులో వుంటాయి.

1970 మే నెలలో ఏర్పాటయిన ఈ వేజిబోర్డు తన నివేదికను గత నవంబర్27న ప్రభుత్వానికి సమర్పించింది.

వర్గీకరణ, వేతనాల వ్యవస్థ, కరువుభత్యం సెలవులు, సెలవుదినాలు, గ్రాట్యుటీ, ఇతర అంశాలపై బోర్డు ఏకగ్రీవ సిఫార్సులు చేసింది.

ఈ బోర్డుకు ఛైర్మన్ శ్రీ ఎం. ఆర్. మెహర్. ఈ బోర్డులో ఇతర సభ్యులు గుంటూరు ఇండియన్ లీఫ్ టుబాకో డెవలప్‌మెంట్ కంపెనీ చీఫ్ పెర్సనల్ మేనేజర్ శ్రీ ఆర్. రామనందరావు, ఈస్ట్ ఇండియన్ టుబాకోకంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వై.కె.ఎన్. ప్రకాశరావు, ఐ.ఎన్.టి.యు.సి. ఉపాధ్యక్షుడు శ్రీజి.వి. ఆంజనేయశర్మ, ఎ.ఐ.టి.యు.సి.కి చెందిన శ్రీ కె. మల్లయ్య లింగం (గుంటూరు)

విజయవాడ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శ్రమదానం

విజయవాడ, జనవరి 25: విజయవాడ ఎస్. ఆర్. ఆర్. అండ్ సి.వి. ఆర్. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సాంఘిక సేవాదళం సభ్యులు ఆత్కూరు గ్రామంలో జనవరి 23, 24 తేదీలలో శ్రమదానం చేశారు.

హరిజన కాలనీలో 12 గృహాలకు వారు పునాదులు త్రవ్వారు. ఈ గృహాలను గన్నవరం పంచాయతీ సమితి నిర్మించనున్నది.

బాలికల దళంవారు గ్రామంలోని హరిజనుల ఆర్థిక, సాంఘిక పరిస్థితులపై సర్వే జరిపారు. ఈ శిబిరంలో65గురుబాలురు,13 మంది బాలికలు పాల్గొన్నారు. శ్రీ ఇ.వి. రత్నయ్య శిబిరాన్ని ఇతర సభ్యుల సహకారంతో నిర్వహించారు.

పూర్ణాహుతి

విజయవాడ, జనవరి 25: శ్రీ శృంగేరి పీఠ పరిపాలిత వర్ధమన్నాటవారి సత్రంలో జరుగుతున్న కృష్ణయజుర్వేద పారాయణ హవనానికి జనవరి 27వ తేదీ ఉదయం11 లకు పూర్ణాహుతి జరుగుతుందని శ్రీ గంటి వైనులు తెలుపుతున్నారు.

ఏలూరులో ఇంటర్ విద్యార్థుల సమ్మె

ఏలూరు, జనవరి 25: స్థానిక సి. ఆర్. రెడ్డి కళాశాలలోని ఇంటర్మీడియేట్ విద్యార్థులు కోర్సులు తగ్గించాలని నిరవధికంగా సమ్మె చేస్తున్నారు.

జనసంఘ్ అభ్యర్థుల తొలిజాబితా

న్యూఢిల్లీ, జనవరి 25: లోక్‌సభ ఎన్నికలలో పోటీకి నిర్ణయించబడిన 57 మంది సభ్యుల తొలిజాబితాను నేడు ఇక్కడ పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు విడుదలచేసింది.

ఆంధ్రనుండి పోటీచేస్తున్న అభ్యర్థుల పేర్లు:

శ్రీ జూపూడి యజ్ఞనారాయణ (గుంటూరు); శ్రీ పి. ఎల్. ఎన్.రాజు (కాకినాడ), శ్రీ మురళి మనోహరరెడ్డి (విజాహాబాద్), శ్రీ బంగార్‌లక్ష్మణ్ (నెల్లూరు).

కేరళలో పాల్‌ఘాట్‌నుండి పోటీచేస్తున్న శ్రీమతిదేవకీఅమ్మ, దక్షిణఢిల్లీనుండి బల్రాజ్ మధోక్, డాదర్‌నుండి కన్వర్‌లాల్ గుప్తా, చండీఘర్‌నుండి శ్రీ చంద్ గోయెల్, హోషియార్‌పూర్‌నుండి శ్రీ యజ్ఞదత్‌శర్మ పేర్లు ఈ జాబితాలోవున్నవి.

అభ్యర్థులపేర్లు ప్రకటించినరాష్ట్రాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము,కేరళ, ఆంధ్ర, మైసూరు, బెంగాల్. కేంద్రపాలిత ప్రాంతాలు త్రిపుర, చండీఘర్, ఢిల్లీ.

ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్‌రాష్ట్రాల అభ్యర్థులపేర్లుగల జాబితాను తర్వాత ప్రకటిస్తారు.

అన్నవరం దేవస్థానం ఉద్యోగుల కోర్కెలు

పెద్దాపురం, జనవరి 25: తిరుపతి, సింహాచలం దేవస్థానాల ఉద్యోగులకు మాదిరిగా అన్నవరం దేవస్థానం ఉద్యోగులకు కూడా సెలవు నిబంధనలు పొడిగించాలని, జనరల్ ప్రావిడెంట్‌ఫండ్‌ను సడలించాలని, పింఛన్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ జనవరి 24 న అన్నవరం దేవస్థానం ఉద్యోగుల సమావేశం శ్రీ బళ్ల శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. తిరుపతి, సింహాచలం దేవస్థానాల ఉద్యోగులు అనుభవిస్తున్నట్లే ప్రభుత్వ సెలవులను తాముకూడా అనుభవించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానంలో సమావేశం వారు ప్రభుత్వాన్ని కోరారు. దేవస్థానంలో ఉద్యోగుల నియామక వయఃపరిమితిని 25 సంవత్సరాలనుండి 18 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు తమకుకూడా యివ్వాలని, అర్చకులకు, తదితరులకు దేవాదాయ కమిషనర్ మంజూరు చేసిన జీతాల స్కేళ్లను వెంటనే అమలుపర్చాలని వారు కోరారు.

దేవస్థానాలలో ఉద్యోగులు తమ విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా, శ్రద్ధతో నిర్వహించాలని శ్రీ బళ్ల శ్రీరాములు హితవు పలికారు. శ్రీయుతులు శ్రీపాద సుబ్రహ్మణ్య ఘనాపాటి, ఇరగవరపు లక్ష్మీనరసింహాచార్యులు, పి. వి. ఎల్. జగన్నాథరావు, వేములపల్లి తాతారావు, ముదునూరు నారాయణ శర్మ, గున్నం వెంకట సుబ్బారావు, ఈర్లు పరహాలు మాట్లాడారు. శ్రీ గున్నం వెంకట సుబ్బారావు స్వాగతం చెప్పారు. శ్రీ ఈర్లు పరహాలు స్వాగతపత్రం సమర్పించారు. శ్రీయుతులు బళ్ల శ్రీరాములు, మంగెన వీర వెంకటరావు, చీరం వెంకటయ్య, గున్నం వెంకట సుబ్బారావు, కర్రి సుబ్బారావులు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులుగా అన్నవరం దేవస్థానం ఉద్యోగుల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. (మ. వి.)

శ్రీ భాట్టం శ్రీరామమూర్తి

పి. సి. సి. కార్యదర్శిగా నియామకం

విశాఖపట్నం, జనవరి 25: ఎ. ఐ. సి. సి. సభ్యుడు శ్రీ భాట్టం శ్రీరామమూర్తిని రాష్ట్ర కాంగ్రెసు కమిటీ (కొత్త) కార్యదర్శిగా అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి నియమించారు.

1957 లో శ్రీ భాట్టం ఆంధ్రప్రదేశ్ సోషలిస్టుపార్టీ కార్యదర్శిగా పని చేశారు. ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా పని చేశారు. కొంతకాలం శాసనసభ్యుడుగా ఉన్నారు.

పి. సి.సి. కార్యదర్శులుగా ఇద్దరు శ్రీ ఎస్. జైపాల్‌రెడ్డి, శ్రీ ఎం. వి. కృష్ణారావు వున్నారు.

రావాడ ప్రకటనలపట్ల విద్యార్థుల అధిక్షేపణ

హైదరాబాద్, జనవరి 25: గవర్నర్ నిరాహారదీక్ష ప్రారంభించడానికి ముందు ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ శ్రీ రావాడ సత్యనారాయణ నిప్పుపత్రికా విలేఖరుల సమావేశంలో విద్యార్థుల గూర్చి చేసిన ప్రకటనలకు యూనివర్సిటీ విద్యార్థులు నేడు తీవ్ర అధిక్షేపణ తెలియ చేశారు.

ఈ ప్రకటనలకు నిరసనగా నేడు ఒక సైన్సు విద్యార్థి శ్రీ ప్రతాపరెడ్డి నిరసన దీక్ష ప్రారంభించారు. విద్యార్థులు కొంత మంది వైస్ ఛాన్సలర్‌ను కలుసుకొని చర్చలు జరిపారు.

విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యాన్ని గూర్చి అనవసరంగా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగిందని సిండికేట్ అభిప్రాయ పడుతున్నదనిసిండికేట్ సభ్యుడు శ్రీకుమార్ చెప్పారు.

యూనివర్సిటీ ఆర్థిక పరిస్థితులగూర్చి మాత్రమే సిండికేట్ ప్రధానంగా ఆలోచిస్తున్నది.

విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంగూర్చి అంతగా పట్టించు కోవడంలేదు.

వైస్ ఛాన్సలర్ నిరాహార దీక్ష ప్రారంభించి నేటికి రెండవరోజు.

'ప్రజాస్వామ్యానికి కొత్త కాంగ్రెస్ మాత్రమే పటిష్ఠత చేకూర్చగలదు'

చండీఘర్ ప్రచార సభలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి అభిభాషణ

చండీఘర్, జనవరి 25: కేంద్రంలో కొత్త కాంగ్రెస్ మాత్రమే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్ఠం చేయగలదని నేడు ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి అన్నారు. ఇక్కడ నేటి సాయంత్రం బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో తన గనుక గెలిస్తే ప్రజల భూములు,ఆస్తులు ప్రభుత్వ పరం అవుతాయని కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్న 'దుష్ప్రచారాన్ని' ప్రధాని ఖండించారు. అట్టి దుష్ప్రచారం విని మోసపోయి, అపమార్గం పట్టవలదని ప్రధాని కోరారు.

వ్యక్తులకు కాకుండా, పార్టీ విధానాలకు, కార్యక్రమాలకే వోటు చేయవలసిందని ఆమె కోరారు.

బీదవారు, ఐశ్వర్యవంతుల మధ్య గల వ్యత్యాసాన్ని తన పార్టీ తగ్గించగలదని, దేశంలో ఈ వ్యత్యాసమే అశాంతి, అలజడి సృష్టిస్తున్నదని ఆమె అన్నారు. సోషలిజం సాధిస్తేనేగాని ప్రజాస్వామ్యం దేశంలో సుస్థిరంగా నిలబడదు అని ఆమె అన్నారు.

ప్రణాళికాబద్ధమైన ప్రగతిని నెమ్మదిగా సాధించడమే కొత్త కాంగ్రెస్‌లక్ష్యం అని, ఇతర పార్టీలు హింసా దౌర్జన్య విధానాలను అనుసరిస్తున్నాయని, ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ప్రజలు అనుసరించడానికి నిర్ణయించుకోవాలని ప్రధాని అన్నారు.

మైసూరుఉపఎన్నికలో పాత కాంగ్రెసు గెలుపు

బెంగుళూరు, జనవరి 25: జావ్‌ఖండీ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో పాత కాంగ్రెసు అభ్యర్థి శ్రీ శైలప్ప అతాని1500 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు నేడు ఇక్కడ అధికారరీత్యా ప్రకటించారు. ఈ ఉపఎన్నిక నిన్న జరిగింది.

శ్రీ శైలప్ప అతానిపై పోటీచేసిన కొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పి. ఎమ్. బంగి ఓడిపోయారు.

పెండేకంటి రాజీనామా

(1వ పేజీ తరువాయి)

లన్న తొందరపాటుతో పార్టీ సిద్ధాంతాలను ఆశయాలకు తిలోదకాలివ్వడం జరుగుతున్నదని అన్నారు.

ఆంధ్ర పాత కాంగ్రెసు అధ్యక్షునిగా, పాత కాంగ్రెసు ఎ. ఐ. సి. సి. ప్రధాన కార్యదర్శిగా తాను కొంతకాలంగా పార్టీ పనిచేస్తున్న తీరు తెన్నులను గురించి, పార్టీ సిద్ధాంతాలవిషయమై వ్యవహరిస్తున్న తీరు గురించి తాను మిక్కిలి వ్యథ చెందినట్లు శ్రీ వెంకటసుబ్బయ్య వివరించారు.

"పార్టీ సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు తిలోదకాలివ్వడం జరుగుతున్నట్లు నేను అనేక సందర్భాలలో నా తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేస్తూ, కాంగ్రెసు అధ్యక్షునికి లేఖలు వ్రాయడం జరిగింది. ఒకటి రెండు సందర్భాలలో నేను రాజీనామా కూడా చేయడం జరిగింది" అని ఆయన వివరించారు. రాజభరణాల రద్దుకై రాజ్యాంగ సవరణ విషయంలో తాను రాజీనామా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా శ్రీ పెండేకంటి గుర్తుచేశారు.

తమిళనాడులో డి. ఎం. కె. అభ్యర్థుల విషయమై నిర్ణయం

మద్రాసు, జనవరి 25: తమిళనాడులో రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు గాను మద్రాసు, చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాటు, దక్షిణ ఆర్కాటు జిల్లాలకు తప్ప తక్కిన అన్ని స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను డి. ఎం. కె. పార్లమెంటరీ బోర్డు 23 ఉదయం ఖరారు చేసింది.

తక్కిన స్థానాల విషయమై పార్లమెంటరీ బోర్డు ఇంకా పరిశీలిస్తున్నది.

ఇది ఇలా ఉండగా, స్థానాల పంపకాల విషయంలో డి. ఎం. కె., కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య సంభాషణలలో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది.

కొత్త కాంగ్రెస్‌కు స్థానాల విషయమై ఇదివరకు చేసిన ప్రతిపాదన ఇప్పటికీ అలా ఉన్నదని ఏడు పార్టీల కన్వీనర్ రాష్ట్రమంత్రి శ్రీ నటరాజన్ నిన్న సాయంత్రం ఇక్కడ విలేఖరులకు తెలియజేశారు.

5, 6 లోక్‌సభ స్థానాలు, 10, 15 అసెంబ్లీ స్థానాలు కొత్త కాంగ్రెస్‌కు ఇస్తామని లోగడ ప్రతిపాదించడం జరిగింది.

ఒంటరిగానే కొత్త కాంగ్రెస్ పోటీ

మద్రాసు, జనవరి 25: తమిళనాడులో మధ్యంతర ఎన్నికల సందర్భంగా డి. ఎం. కె. తో కొత్త కాంగ్రెసు సర్దుబాటు చేసుకొనే అవకాశం లేనందున తన పార్టీ, ఒంటరిగానే పోటీ చేస్తుందని నేడు కొత్త కాంగ్రెసు నాయకుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం చెప్పారు.

కేరళలో కొత్త కాంగ్రెస్ అభ్యర్థులు

మద్రాసు, జనవరి 25: కేరళ కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, కేరళలో తమ పార్టీ 7 లోక్‌సభ స్థానాలకు పోటీచేసే నిమిత్తం సూచించిన ఏడుగురు అభ్యర్థుల పేర్లనూ కొత్త కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఆమోదించింది.

కేరళ కొత్త కాంగ్రెస్ శాసనసభ పార్టీ నాయకుడు శ్రీ కరుణాకరన్ నేడిక్కడ ఈవిషయం తెలియజేశారు.

శ్రీ కరుణాకరన్, కేరళ పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ విశ్వనాథన్ న్యూఢిల్లీలో పార్లమెంటరీ బోర్డుతో సంప్రతించిన పిదప తిరిగి కేరళ వెడుతూ నేడిక్కడికి వచ్చారు.

జనవరి 28 న జాబితా వెలువడుతుందని శ్రీ కరుణాకరన్ చెప్పారు.

కొట్టాయం, జనవరి 25: ఆయుధాల వాడకంలో శిక్షణ పొందు తున్నారన్న ఆరోపణపై ఇక్కడికి సమీపంలోని కరువకుళిలో ఏడుగురిని అరెస్టు చేసి, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

రేడియో మెకానిక్స్, స్పేషల్ మెకానిక్స్ ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుడు.

A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

రేడియో అండ్ ట్రాన్సిస్టర్ కోర్సులో పూర్తి శిక్షణ ఇవ్వబడును. మీ అడ్రసుకు 20 పైసల స్టాంపులు పంపిన ప్రాస్పెక్టసు పంపబడును. శిక్షణపొందినవారికి సెల్ఫు ఎంప్లాయ్‌మెంట్ ఉద్యోగములు లభించగలవు.

British Radio Training Institute (Recognised By Government) Eluru Road, Vijayawada-2.

కావలెను

గ్రేడు 1 తెలుగుపండితులైన స్త్రీ, పురుషులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. పురుషులు నలుబదియేండ్లు మించని వయస్సు గలవారునూ, స్త్రీలు అర్హులు. దరఖాస్తులు 30—1—1971 తారీఖునాటికి యీ క్రింది చిరునామాకు పంపగోరడమైనది.

ఇట్లు,
కరస్పాండెంటు,
ఆర్. సి. యమ్. బియాంకి గరల్సు హైస్కూలు, గుడివాడ,
గుడివాడ పోస్టు, కృష్ణాజిల్లా.

టెండరు నోటీసులు

బాపట్ల పంచాయతీ సమితి

బాపట్ల పంచాయతీసమితి ఫిషరీస్ ఎక్స్‌టెన్షన్ యూనిట్‌కు కావలసిన [illegible]లు 1970—71 సం॥ సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు పంచాయతీ సమితి ఆఫీసునందు 30.1.71 వ సాయంత్రం 3—30 గంటల వరకు తీసుకొనబడును. టెండరు డిపాజిట్ రు. 60—గోళ్ళకంపెని 20 నెంబరునూలుకు [illegible] రూ 60— మావులకు పంచాయతీ సమితి ఖరాతీ పద్దుకు జమకట్టి పంపవలయును: [illegible] 2— మనియార్డరు ద్వారాగాని [illegible] సమితి ఆఫీసులోగాని జమకట్టి టెండరు షెడ్యూళ్ళు పొందవచ్చును. టెండరులు డి. 30. 1. 71వ సాయంత్రం 4 గంటలకు తెరువబడును. ఇతర వివరములు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

బాపట్ల (సం) యం. బ్రహ్మానందం బి.ఏ.
19.1.71 బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరు.

మార్కాపురం మునిసిపాలిటీ.

1971—72 సం. నకు ఈ క్రింద సంతకము చేసిన వారిచే సీల్డు టెండర్లు తే. 12.2.71 ది మధ్యాహ్నకాలం 3 గం. ల వరకు కోరబడుచున్నవి. ధరావతు రొఖ రూపముగా గాని మనియార్డరు ద్వారాగాని చెల్లింపవలెను. వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

నెం. వివరములు.
1. జిన్నీ కంపెనీ కాకి వ్యాట్
2. —డిటో— కాకి డ్రిల్లు.
   ధరావతు రు. 30—00
   కాలవ్యవధి —15 రోజులు
3. చెప్పులు సప్లై చేయుట.
   ధరావతు రు. 25—00
   కాల వ్యవధి — 15 రోజులు
4. శ్మశాన భూమిలో బావి త్రవ్వుట.
   ధరావతు రు. 150—00
   కాల వ్యవధి — 40 రోజులు

నోటు: ఐటమ్సులు 1, 2, 3 లకు టెండరుతోపాటు శాంపిల్సు దాఖలుచేయవలెను. కాలవ్యవధి దాటి వచ్చినటెండర్లు స్వీకరించబడవు. టెండరు ఫారం స్పెసిఫికేషనులు లేక షెడ్యూళ్ళు ఆఫీసులో ముందుగా ఫీజు చెల్లించి పొందవచ్చును.

(సం.) ఒ. వి. సుబ్రహ్మణ్యం,
తేది: 23.1.71. సెక్రటరీ.

వేలం నోటీసులు

తూర్పు గోదావరి జిల్లా కో ఆపరేటివ్ మార్కెట్ సొసైటీ లిమిటెడ్ నెం. ఓ. 620, కాకినాడ వారి తాలూకు 1966 సంవత్సరములో ఖరీదు చేసిన విల్లీసు జీపు ఎ. పి. పి. 6390, తేది 2—2—1971 ది మంగళవారం మధ్యాహ్నము 1 గంటకు కాకినాడలో సొసైటీ ఆవరణలో బహిరంగవేలము ద్వారా విక్రయించబడును.

పాటలో పాల్గొనువారు ముందుగా రు. 1000—లు ధరావత్తు చెల్లించవలయును. వేలంపాట ఎవరిపేర ఖాయపరచబడునో వారు పాట మొత్తములో 4 వ వంతు వెంటనే చెల్లించవలయును. మిగిలిన మొత్తము తే. 4—2—71 ది మధ్యాహ్నము 4 గంటలలోగా చెల్లించి జీపు స్వాధీనము చేసుకోవలెను. లేనిఎడల డిపాజిట్టు మొత్తము ఫర్‌ఫీట్ కాబడును. ఇతర షరతులు పాట పాడేయు ముందు చదివి వినిపించబడును. సదరు జీపును సొసైటీ ఆవరణలో ఆఫీసు పనిచేయు వేళలలో వచ్చి చూడవచ్చును.

కారణములు తెలియచేయవలసిన అవసరము లేకుండానే పాట నిలుపుదల చేయుటకు లేదా [illegible] అధికారము కలదు.

(సం.) యస్. సుబ్బారావు,
22—1—71, బిజినెస్ మేనేజరు.

కనపడుటలేదు

చి॥ జితేంద్రనాధ వయస్సు 14 సం. లు ఎత్తు సుమారు 4' 6". చామనచాయ రంగు. 20—1—71 నుంచి కనిపించుట లేదు. సీతాకు, అక్క మరియు తండ్రి దిగులుతో భోజనము మానివేసినారు. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. క్షమించెదరు. నివద్ద పైకము లేనిచో చిరునామా తెల్పిన పంపగలము. లేదా నీ అప్ప వద్దకు వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళను.

ఈ పై పిల్లవాని ఆచూకి తెల్పువారికి ఖర్చులతో తగురీతిన సత్కరించబడుదురు.

వి. ఎస్. బ్రహ్మానందం,
హెచ్. నెం. 14—2—335,
గ్యాన్‌బాగు, బేగంబజారు,
హైదరాబాద్—12.

లేదా

వి. యస్. రామమూర్తి,
సూపర్‌వైజరు,
ఎస్ /27, కొత్తపాలవంచ,
జిల్లా ఖమ్మం, (ఆం. ప్ర.).

అమ్మకము

తమిళనాడు రాఫిల్ — బంపర్ ప్రైజ్— 65 లక్షలు గెల్వండి. టికెట్టు రు. 2 — 100 టికెట్లు (పోస్టేజితో): రు. 190 — 10టిక్కెట్లు రు. 22— సిండికేట్ ఫారమ్ 10 సీరియల్స్‌కు (జిల్ టు జిల)సిండికేట్ ఫారం 25 నుండి 80 పైసలవరకు పోస్టేజి అదనం. డ్రా తేది: 8—2—71 వివరములకు ఆర్. నల్లరాజా,124, బజారుస్ట్రీట్, రాష్ట్ర లాటరీడీలర్సు, తిరుచ్చి—8 (తమిళనాడు)

తమిళనాడు లాటరి
FIRST PRIZE 10 LAKHS

10 సిరీస్ తమిళనాడు లాటరీ టిక్కెట్లకు (డ్రా 8—2—71) సెట్టు 1 కి 21.50 మనియార్డరు ద్వారా పంపండి. టిక్కెట్లు రిజిస్టర్డు పోస్టు ద్వారా పంపడమగును. ఒక టిక్కెట్టు రు. 2—30 లు.

Govt. Authorised Agent,
P. T. ARUNACHALAM,
Cloth Merchant,
171, Market Road, Arni N.A. Dt.

ప్రకటనలు

విజయవాడ శ్రీ శాంగోపాలాచారి మునిసిపల్ కూరగాయల మార్కెట్‌లో ఒక సైకిలు ఎవరో మరచిపోయినారు. సైకిల్ స్వంతదారు గుర్తులుచెప్పి తీసుకెళ్ళ వచ్చును.

అలమూరి నారాయణ,
ప్రెసిడెంట్,
కూరగాయల చిల్లర వర్తకసంఘం.

మహిళలకు శుభవార్త!

కుంకుడుకాయల ధర పెరిగిందని ఆందోళన పడుతున్నారా? న్యూ ఆంధ్రశాంపూ (గింజ తీసి పొడిచేసిన కుంకుడుకాయలపొడి) వాడండి. 900 గ్రాములు 3 కేజీల కాయలకు సమానము. (తలంటుకు, పాత్రలకు, పట్టువస్త్రములు ఉతుకుటకు ఉపయోగపడును.) ఆంధ్రదేశంలోని అన్ని జనరల్ బజారులలోను, కిరాణా షాపులలోను దొరుకును. ఏజంట్లు కావలెను:

వివరాలకు:
న్యూ ఆంధ్ర షాంపు
హోప్ ఇండస్ట్రీస్, 4.5.235,
సుల్తాన్‌బజారు, హైదరాబాద్—1.

వేలం ప్రకటన

శ్రీ వెలిగిలిపిడి రామయ్య, రాజమండ్రి వారి వద్దనుండి ఇన్‌కంటాక్సుబకాయి రాబట్టుటకు గాను ఈ దిగువ పొందుపరచబడిన స్థిరాస్తులు ఇన్‌కంటాక్సు ఇన్‌స్పెక్టరు, టాక్స్ రికవరీ స్క్వాడ్, కాకినాడ వారిచే ది. 5—2—1971, ఉ. 2 గం. లకు ఇన్‌స్పెక్టింగ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫీస్, గాంధీనగరం, కాకినాడ వద్ద బహిరంగముగ వేలం వేయబడును.

పిఠాపురం తాలూకా, కొమరగిరి గ్రామములో గల పల్లపు భూములు:

పట్టా నెంబరు.	సర్వే నెంబరు	విస్తీర్ణము. ఎ. సెం.	హెక్టార్లు.
1. 642	965	2—21	0—89
2. 771	438/1	2—29	0—93
3. 771	394	1—03	0—42

మిగిలిన వివరములు వలయు గోరువారు ఇన్‌కంటాక్సు ఇన్‌స్పెక్టరు, టాక్స్ రికవరీ స్క్వాడ్, కాకినాడ/టాక్స్ రికవరీ ఆఫీసర్, విజయవాడవారివద్ద నుండి పొందవచ్చును.

ది. 16.1.71, పి. శ్రీరామమూర్తి,
విజయవాడ. టాక్సు రికవరీ ఆఫీసర్.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
చదవండి

చైనాతో సత్సంబంధాల పునరుద్ధరణకు కృషి

కొత్తకాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో సూచన

న్యూఢిల్లీ, జనవరి 25 : పాకిస్థాన్, చైనాలతో ఇండియా స్నేహ సంబంధాలు పునరుద్ధరించుకోవలసిన ఆవశ్యకత గురించి కొత్త కాంగ్రెసు నేడు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో నొక్కి వక్కాణించింది.

"శాంతియుతంగా, స్నేహపూర్వకంగా రెండు దేశాల ప్రజలు కలిసి మెలిసి వుండాలని తాము విశ్వసిస్తున్న దృష్ట్యా పాకిస్థాన్‌తో సుహృ సంబంధాలు పునరుద్ధరించుటే మా లక్ష్యం. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవభావంతో వ్యవహరించడం, ఒకరి అంతరంగిక వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకుండా వుండే ప్రాతిపదికలో చైనాతో స్నేహ సంబంధాలు పునరుద్ధరించడమే మా అభిమతం" అని ఎన్నికల ప్రణాళికలో వివరించారు.

మన విదేశాంగ విధానానికి మార్గదర్శకులు జవహర్‌లాల్ నెహ్రూ ఆదర్శాలు, అచంచల విశ్వాసంతో వ్యవహరించడానికి పార్టీ ప్రతిన వహించినట్లు ఎన్నికల ప్రణాళిక వివరించింది.

ఇంతవరకు సముచిత స్థానం నిరాకరించబడిన 'ఉర్దూ'కు సముచిత స్థానాన్ని కల్పించడానికి కొత్త కాంగ్రెసు తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.

ఓటింగ్ వయోపరిమితి

ఓటింగ్ వయో పరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించడానికి తమకు నిర్దిష్టంగా ఏవిధమైన అభ్యంతరం లేదని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నేడు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ స్పష్టం చేశారు.

సిద్ధాంత సారూప్యంగల పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు కుదుర్చుకోనే విషయంలో కొత్త కాంగ్రెసు పార్టీ కొన్ని చిక్కులు ఎదుర్కొంటున్న విషయమై ప్రస్తావించి, ఆవిధంగా చిక్కులు ఎదురు కాగలవని ముందుగానే ఆశించడం జరిగిందని ప్రధాని చెప్పారు.

"నేను ఆశించినదానికి విరుద్ధంగా ఏమీ జరగలేదు" అని కూడా శ్రీమతి ఇందిరా గాంధి పత్రికా గోష్ఠిలో చెప్పారు.

"ఎందుకంటే నేను ఆశించినదానికి విరుద్ధంగా జరగగలదని వూహించి, అందుకు సహాయత్తమవుతాను" అని కూడా ప్రధాని వివరించారు.

1967 లోని పార్టీ ఎన్నికల ప్రణాళికకంటే, లేదా కాంగ్రెస్సు దశసూత్ర ఆర్థిక కార్యక్రమంకంటే ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ఏమైనా మార్పు వున్నదా? అని పత్రికలవారు ప్రశ్నించగా, ప్రధాని సమాధానమిస్తూ లోగడ ఎన్నికల ప్రణాళికలకంటే ఇప్పటి ఎన్నికల ప్రణాళిక ఉత్తమంగా వున్నది, లేనిదీ తమకు తెలియదని, అయితే "ఏమి చేశాము. ఇప్పుడు ఏమి చేస్తున్నాము. భవిష్యత్తులో ఏమి చేయవలసి వుంది" అనే విషయం తమ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా ప్రకటించడం జరిగిందని అన్నారు.



వివరాలకు:
POST BOX NO. 87,
VIJAYAWADA-1.

RAJASTHAN STATE LOTTERIES

24-1-1971 తేదీన జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. B-107271

4 బహుమతులు: ఒక్కొకటి రు. 500— C-427560; D-076891; E-263381; A-069321.

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లు వచ్చిన టిక్కెట్లకు.

రు. 5,000 స్పెషల్ టిక్కీ ప్రైజ్ C-424052.

డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు శాఖ

చిట్ టెండరు నోటీసు

నెం. 268 ఎం./ తేది 21—1—71.

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి. అనంతపురం సర్కిల్ అనంతపురం నందుగల ఆఫీసునందు 15—2—71 తేది 3 గంటల వరకు సీలువేసిన టెండర్లు రిజిస్టరు కాబడిన మూడవ మరియు పైతరగతుల కంట్రాక్టర్ల నుండి కోరబడుచున్నవి.

1. పనుల వివరము:— (1) అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, హనుమాపురం గ్రామందగ్గర వున్న వాగుకు అడ్డముగా కొత్త చెరువును నిర్మించుట.
   (2) అనంతపురం జిల్లా రాయదుర్గము తాలూకా శేకుర్తి గ్రామము వద్ద నున్న వాగుకు అడ్డముగా కొత్తచెరువును నిర్మించుట.
   (3) కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా, నగరూరు గ్రామం దగ్గర ఉప్పువాగుకు అడ్డముగ చెరువు నిర్మించుట.
2. డిపాజిట్ చేయవలసిన సొమ్ము: (1) రు. 5 800 — (ఐదువేల ఎనిమిది వందల రూపాయలు)
   (2) 7,400 — (ఏడువేల నాలుగువందల రూపాయలు.)
   (3) 6,700 — (ఆరువేల ఏడువందల రూపాయలు)
3. టెండరు షెడ్యూళ్లకై దరఖాస్తులు అందు కొనుటకు ఆఖరుతేది 12—2—71
4. టెండరు షెడ్యూళ్ళ తేది 25.1.71 జారీచేయబడు కాలం: నుండి 13.2.71 వరకు (రెండు దినములు కలిసి ఆఫీస్ పనిచేయు రోజులందు మాత్రము)
5. టెండరు షెడ్యూళ్ళ ఖరీదు: (1) మొదటి రెండు పనులకు రు. 30/— (ముప్పయి రూపాయలు) చలానాను పి. డబ్ల్యు. 3 ఆదర్ రెమిటెన్సెస్ టు ది క్రెడిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి., అనంతపురం డివిజన్, అనంతపురం వారి ఖాతాకు— చెల్లించవలెను.
   (2) మూడవ పనికి రు. 30/ (ముప్పై రూపాయలు) చలానా 'పి. డబ్ల్యు' 3 ఆదర్ రెమిటెన్సెస్ టుది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టి. బి. పి.డివిజన్ ఆదోని వారి ఖాతాకు చెల్లించవలెను.
   (3) మరొక 0—90 (తొంభై పైసలు — అన్ని పనులకు) 12 ఎ జనరల్ సేల్స్‌టాక్స్ ఖాతాకు చెల్లించవలెను.
6. కాంట్రాక్టు ఫారం క 2
7. ప్రతి టెండరుతో కూడా ఇన్‌కంటాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ — జతపర్చి పంపవలెను.

(సం) యం. హనుమంతరెడ్డి,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
అనంతపురం సర్కిల్,
అనంతపురం.

కుమారి వాసంతి నృత్య ప్రదర్శన

హైదరాబాద్, జనవరి 25 : కుమారి వాసంతి 22వ తేదీ సాయంత్రం రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చారు.

"ఇందెందు వచ్చితివిరా" అనే పదానికి మరొక జావళికి ఆమె అద్భుతంగా నృత్యం చేసి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.

తర్వాత "గొల్ల కలాపం" నృత్య ప్రదర్శన కూడా అద్భుతంగా వున్నది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్

ఆఫీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హెచ్) ముషీరాబాద్, హైదరాబాద్ - 20.
తేదీ 5—1—1971,

టెండరు నోటీసు నెం. 18.

ఈ క్రింది పనులకు పిడబ్ల్యుడి, హైవేస్, రైల్వేలు మున్సిపాలిటీలు, మరియు ఆర్. టి.సి.లలోని రిజిస్టర్డ్ కంట్రాక్టరులనుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైదరాబాద్) ఏ. పి. ఎస్. ఆర్. టి.సి. ముషీరాబాద్ హైదరాబాద్‌వారిచే 9—2—71తేదీ మధ్యాహ్నం12 గంటలవరకు స్వీకరించబడి, అదేరోజున మధ్యాహ్నం 12—30 గంట లకు తెరువబడుతాయి. టెండరుషెడ్యూళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హెచ్) ఏ. పి. ఎస్. ఆర్.టి.సి.ముషీరాబాద్ హైదరాబాద్‌వారి ఆఫీసునుంచి 25—1—71 నుండి 8—2—71 వరకు ఆఫీసు పనిచేసే రోజులలోనైనా శనివారంతప్ప మిగిలిన రోజులలో మధ్యాహ్నం 1—00 గంట వరకు కొనవచ్చును. ప్లానులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హెచ్) వారి ఆఫీసులో చూడవచ్చును కూడా.

వరుస పనివివరం	ఎర్నెస్టు మనీ ధరావతు రు.	పూర్తిచెయ్య వలసిన గడువు	టెండరు షెడ్యూలు ఖరీదు	కంట్రాక్టు తరహా
1. ఎం ఎన్ ఆర్ డి సెంట్రల్ వర్క్‌షాపు వద్ద గల బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌లో కొన్నిఅదనపు పని	700	4 నెలలు	5—20	క 2
2. ముషీరాబాద్ లోని సెంట్రల్ వర్క్‌షాపుకు రీవైరింగ్‌అభివృద్ధి పనులు	1,650	6 నెలలు	5—20	క 2
3. మెహిదీపట్నం బస్సు డిపో వద్ద డిపోఆఫీసు నిర్మాణం	1,000	6 నెలలు	5—20	క 2
4. కెఆర్ ఎంఆర్ వద్దనున్న ఏ.పి. ఎస్.ఆర్.టి. సి క్వార్టర్సు కు ఉపయోగపడుచున్న డ్రైపాయఖానాను సెప్టిక్ టైపుగా మార్పు, సెప్టిక్‌టాంకు నిర్మించుట.	210	3 నెలలు	5—20	క 2
5. కె ఎం ఎం బస్సు డిపోవిస్తరణకు సంబంధించినకొన్ని ఐటములపని.	500	3 నెలలు	5—20	క 2
6. కె టి డి ఎం బస్సు డిపోకు కొన్ని చేర్పులు,మార్పులు	500	3 నెలలు	5—20	క 2
7. పి బి ఎస్‌వద్ద సైకిల్ షెడ్ నిర్మాణం.	130	3 నెలలు	5—20	క 2
8. హెచ్. ఎన్ కె బస్సు డిపో ప్రవేశమార్గంలోసిమెంట్ కంకరరోడ్డు, శ్లాబ్‌లు సమకూర్చిరాంపు ఫ్లోరింగ్‌కు రిపేర్లు చేయుట	160	1 నెల	5—20	క. 2
9. సిద్దిపేటబస్సుడిపోవద్ద డిపో ఆఫీసు నిర్మాణం	1,000	6 నెలలు	5—20	క 2.
10. ఖమ్మం డ్రైపోలింగ్‌మెటలింగ్ ముగావింగ్, కర్బింగ్ మరియు స్టోర్‌రూం,సైకిల్ షెడ్ల నిర్మాణం	320	3 నెలలు	5—20	క2.
11. కొత్తగూడెం బస్సు డిపోకు ప్రహరీగోడ నిర్మాణం	500	3 నెలలు	5—20	క 2.

రిజిస్టరు కాని కంట్రాక్టరులు కూడా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి తమపేర్లు నమోదు చేయించుకొని టెండర్లు పంపవచ్చు. ఎర్నెస్టుమనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హెచ్) ఏ.పి.ఎస్ ఆర్.టి.సి. ముషీరాబాద్, హైదరాబాద్‌వారికి చెల్లుంగాగానిహైదరాబాద్‌లో సొమ్ము చెల్లించబడగల వద్దతి డ్రాఫ్టుద్వారాగాని8—2—71లోపుగా శనివారాలుతప్ప ఆఫీసు పనిచేసే ఇతర రోజులలో మధ్యాహ్నం 1—00 గంటవరకుపంపవచ్చును. ఎర్నెస్టుమనీ క్రింద మనియార్డర్లుగాని చెక్కులుగాని అంగీకరించబడవు.

ఎర్నెస్టుమనీ చెల్లించని టెండర్లు పరిశీలించబడవని గ్రహించవలెను. టెండరు షెడ్యూల్సు పోస్టుద్వారా పొందగోరేవారు పోస్టేజి ఖర్చుల క్రింద అదనంగా రు 1. 50 చెల్లించ వలెను.

(సం.) సి. యస్. శివరామయ్య,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హెచ్)

లోక్ సత్తా చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠి దిన పత్రిక

ప్రకటన

ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఇన్‌డస్ట్రియల్ సెక్యూరిటీ

"I T I S"

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, సీనియర్ ప్రభుత్వోద్యోగులు, సహకార గృహ నిర్మాణసంఘాధ్యక్షులు సెక్యూరిటీ(భద్రత)) సిబ్బందిలోని లోటు పాట్లనుపూర్తిగా గ్రహించి సెక్యూరిటీ సిబ్బందికి సాంకేతిక, సమంజసమైన ఆచరణ సాధ్యముగా కాగల శిక్షణ ఇవ్వవలసిన అవసరాన్ని గురించి పదేపదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఆ విజ్ఞాపనను పురస్కరించుకొని మేజర్ ఎస్.ఎస్. సుఖి (రిటైర్డ్) సమర్థ మార్గదర్శకత్వంలో మొత్తం ఇండియాలో 150కి పైబడిన సంస్థలకు జయప్రదంగా నిర్వహిస్తున్న సెక్యూరిటీ పెర్సొన్నెల్ సర్వీసెస్ (ప్రైవేట్ లిమిటెడ్) వారు ఈ బాధ్యతను స్వీకరించి తద్వారా పరిశ్రమకు 'అభ్యుదయాత్మక' మైన సేవ చెయ్యడానికి పూనుకొన్నారు.

ది ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రెయినింగ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, పెర్మెక్ హౌస్. శాస్త్రిమార్గ్, విక్రోళి, బొంబాయి 83 వద్ద ప్రప్రథమంగా దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా సేకరించిన భవనంలో (ఒకే సమయంలో 300 మందికి కోర్సులో శిక్షణ ఇవ్వవచ్చు)ప్రత్యేక శిక్షణపొందిన, అనుభవశాలురచే వారి మాసాలపాటు ఏ రీతి సౌకర్యం లేకుండా సుసంఘటితమైన సాంద్ర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సగర్వంగా ప్రకటిస్తున్నది.

సామర్థ్యముగల సెక్యూరిటీ సిబ్బందికి, వాచ్‌మెన్‌కు, పారిశ్రామిక సంస్థలకు సహకార సంస్థలకు సంబంధించిన సమస్యలు, విధులను తెలియని మాజీ సాయుధ బలాల సిబ్బందికి కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చెయ్య బడినవి. పారిశ్రామిక, గృహ భద్రతలను జీవనోపాధిగా స్వీకరించదలచినవారికి, యింతకుముందే ఆటువంటి పని చేస్తున్నవారికి కూడా శిక్షణ యివ్వబడగలదు. తగిన అభ్యర్థులకు డిప్లొమా యివ్వబడును. అడ్మిషన్ ప్రకటన త్వరలోనే జరుగగలదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

యానిమల్ హస్బెండ్రీ డిపార్టుమెంట్

ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటి డైరెక్టర్,
వెటరినరీ బయలాజికల్ రీసెర్చి
ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్.

ఆర్.సి.సి. నెం. 612—సి1—71,

షార్ట్ టెండరు నోటీసు

1½ టన్ను కెపాసిటీగల ఒక ఎయిర్ కండిషనర్ సప్లయికి సీలువేయబడిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

వస్తువుపేరు	ఎస్టిమేటు వేసిన నెంబరు	ఎస్టిమేటు ఖర్చు
1. ఒక ఎయిర్ కండిషనర్ 1½ టన్నుల కెపాసిటీ మాత్రమే కలిగినది.	1	రు 5.000
2. టెండరు కాంట్రాక్టు కాలం.	„ „	అంగీకరించబడిన తేదీనుండి 31. 3. 1971 వరకు
3. టెండరుఫారం ఖరీదు(ట్రాన్స్‌ఫర్‌కుపీలు లేదు.)	„ „	సెట్టు 1కి రు 5—17
3. ఎర్నెస్టుమనీ ధరావతు విలువ	„ „	అనుకొన్న ఖర్చులో 5%
4. టెండర్లు స్వీకరించే తుదితేదీ, చోటు,	„ „	2. 2.1971మధ్యాహ్నం 2. 30 వరకు వెటరినరీ బయాలాజికల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌శాంతినగర్ హైదరాబాద్—28
5. టెండర్లు తెరిచేతేదీ, సమయం	„ „	2. 2. 1971 మధ్యాహ్నం 3 గం:

గమనిక: టెండరును యానిమల్ హస్బెండ్రీ(పశుగణాభివృద్ధి)శాఖ డైరెక్టర్ గాని, ఆయన నామినీకాని వెటరినరీ బయాలాజికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్, డిప్యూటీ డైరెక్టర్ గారి సమక్షంలో తెరుస్తారు.

టెండరు ఫారాలను ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి వీలులేదు. ఈ సందర్భంలో ఏ ఇతర వివరాలైనా డిప్యూటీ డైరెక్టర్, వెటెరినరీ బయలాజికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్—28 వారి ఆఫీసునుంచి పొందవచ్చును. టెండరు ఫారాలు29.1.71 నుంచి 31. 1. 71 వరకు ఆఫీసు పనిచేసే అన్ని రోజులలోను ఉదయం 11గంటల నుంచి, మధ్యాహ్నం 1—00 గంటవరకు యివ్వబడును. తక్కువ మొత్తానికి వచ్చే టెండరును అంగీకరించ వలసిన బాధ్యత డిప్యూటీ డైరెక్టర్, వెటరినరీ బయాలాజికల్ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ వారికిలేదు. ఏ టెండరు నైనా గాని, అన్ని టెండరులనుగాని ఏ కారణాలు తెలుపకనే తిరస్కరించే అధికారం ఆయనకు కలదు.

డిప్యూటీ డైరెక్టర్
వెటరినరీ బయలాజికల్ రీసర్చి
ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్.



అధికారం పొందిన డీలర్లు : [illegible] : రవీంద్ర అండ్ రవీంద్ర : చీరాల : యునైటెడ్ ఎలెక్ట్రికల్ ఏజన్సీస్. హిందూపురం స్వామి ఏజన్సీస్: కాకినాడ: చౌదరి అగ్రికల్చరల్ ఏజెన్సీస్: నారసరావుపేట : యునైటె[illegible] ట్రేడింగ్ కార్పొరేషన్: నంద్యాల: (ప్రకాశ్ ఎలెక్ట్రికల్స్), నరసన్నపేట: టి. వి. శ. (బ్రదర్స్): నిడదవోలు : శ్రీ వేణుగోపాల్ ఇంజనీరింగ్‌కో. నిజామాబాద్: అశోక్ ఆయిల్ మిల్స్, ఒంగోలు: ఆంధ్ర (ట్రేడింగ్ [illegible]) కంపెనీ, రాజమండ్రి: చౌదరి అగ్రికల్చరల్ ఏజన్సీస్. సికింద్రాబాద్ : ఇంజనీరింగ్ సేల్స్ అండ్ సర్వీస్ కార్పొరేషన్. బెస్ట్ అండ్ కో లిమిటెడ్. సిద్దిపేట : పెదిపెల్లి ఇంజనీరింగ్ కంపెనీ, తిరుపతి : యునైటెడ్ ఎలెక్ట్రికల్ [illegible]: శ్రీ గుంటూరు ఎలక్ట్రికల్స్. విజయనగరం: ది పవర్ ఇంజనీరింగ్ కంపెనీ.

కామన్వెల్త్ పోయినా ఇండియా టాంజానియాల మధ్య సహకారం

కొనసాగగలదని ప్రెసిడెంట్ నైరేరీ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జనవరి 25: దక్షిణాఫ్రికాకు ఆయుధాలను సరఫరా చేయదాన్ని కామన్వెల్త్ దేశాల కోర్కెను బ్రిటన్ తిరస్కరించినందువల్ల కామన్వెల్త్‌కు ప్రమాదం ఏర్పడగలదని టాంజానియా ప్రెసిడెంట్ జూలియస్ నైరేరీ నిన్నిక్కడ పేర్కొన్నారు.

ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కామన్వెల్త్ భవిష్యత్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, వాటికి బ్రిటిష్ ప్రధాని శ్రీ ఎడ్వర్డ్ హీత్ మాత్రమే సమాధానమివ్వాలని అన్నారు.

శ్రీ నైరేరీ మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ కామన్వెల్త్ అస్తిత్వం అయితే ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ముఖ్యంగా ఇండియా, టాంజానియాల మధ్య సహకారం అంతమొందినట్లు కాదని, అయితే కామన్వెల్త్ పోవాలని తాను కోరడంలేదని అన్నారు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంతర్జాతీయంగా ఒక 'ఏబద్ధాయి' అని, అట్టి దేశంతో బ్రిటన్ వాణిజ్యాన్ని నెరపడమే గాక, భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేయడం విచారకరమని ప్రెసిడెంట్ నైరేరీ అన్నారు.

వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించినంతమాత్రాన చాలదని, వర్ణ వివక్షత విధానాన్ని తిప్పికొట్టడానికి దాన్ని అనుసరించే దేశంపై ఆంక్షలు విధించడంతో పాటు జాతి వివక్షత కేవలం ఆఫ్రికా వ్యవహారం కాదని, అఖిల మానవాళి సమస్య అని ప్రపంచం గుర్తించేట్లు చేయాలని టాంజానియా ప్రెసిడెంట్ పేర్కొన్నారు.

టాంజానియా, చైనా పలుకుబడికి లోబడిన్నట్లు, తానివలన ప్రాంతమైందన్న విమర్శ లను ఆయన ప్రస్తావించి, సంపన్న దేశాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం అట్టి ప్రచారం చేస్తున్నవన్నారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ యూరప్ ఉమ్మడి మార్కెట్‌ను విస్తృతం చేసినందున ఆఫ్రికాకు ప్రమాదం వాటిల్లిందని అన్నారు.

ఆఫ్రికా సమైక్యతా సంస్థ భవిష్యత్‌కు సంబంధించిన ప్రశ్నలకు ప్రెసిడెంట్ నైరేరీ సమాధానమిస్తూ, ఆఫ్రికా దేశాల విభేదాలను తొలగించడానికి, ఆఫ్రికా సమైక్యతకు సాధనంగా ఈ సంస్థ ఏర్పడిందని అన్నారు.

ఆయన ఆర్థిక రంగంలో ఇండియా, టాంజానియాల మధ్య సహకారం గురించి ప్రస్తావించి "వర్ధమాన దేశమైన టాంజానియా ఇండియా అనుభవాలనుంచి ఎంతో ప్రయోజనం పొందవచ్చు" నన్నారు.

ప్రెసిడెంట్ నైరేరీ నిన్నిక్కడ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థను సందర్శించారు. ఆయన అక్కడ సాగుతున్న పరిశోధనా కృషిని తెలుసుకుంటూ అరిగంటసేపు గడిపారు.

ప్రధానితో శ్రీ నైరేరీ చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 25: ఇండియా, టాంజానియా దేశాల మధ్య సాంకేతికఆర్థిక సహకారం గూర్చి నిన్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, టాంజానియా అధ్యక్షుడు శ్రీ జూలియస్ నైరేరీ ప్రధానంగా చర్చించారు.

ఒరిస్సా ప్రభుత్వ కార్యాలయాలలో పని స్తంభన

భువనేశ్వర్, జనవరి 25: ఒరిస్సా ప్రభుత్వ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు నేడు సామూహికంగా శలవు పెట్టడంవల్ల, రాష్ట్ర సెక్రటేరియట్‌తో సహా, భువనేశ్వర్‌లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోని పని పూర్తిగా స్తంభించిపోయింది.

కరువుభత్యం పెంచాలని, తాత్కాలిక సహాయం మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

తమిళనాడుదేవాదాయ చట్టంపై 'స్టే' ఉత్తర్వు

న్యూఢిల్లీ, జనవరి 25: తమిళనాడు హిందూ దేవాదాయ, ధర్మాదాయ (సవరణ) చట్టం, 1970 అమలును నిలిపి వేయవలసిందిగా సుప్రీంకోర్టు నేడు తాత్కాలికంగా ఎక్స్‌పార్టీ స్టే ఉత్తర్వు మంజూరు చేసింది.

ఈ చట్టాన్ని గత డిసెంబరు 2వ తేదీన మద్రాసు శాసనసభ ఆమోదించింది.

కొత్త కాంగ్రెస్ సెక్యులరిజం బూటకం

శ్రీ జమాల్ ఆరోపణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 25: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అభ్యర్థులను ఎన్నుకో డంలో కొత్త కాంగ్రెస్ "సెక్యులరిజం" వినాదాన్ని గాలికి వదిలివేసిందని స్థానిక జర్నలిస్టు శ్రీ మునీర్‌జమాల్ అన్నారు.

"అధికారంలో వున్నపార్టీ ఇప్పటివరకు ఇద్దరు ముస్లింలను నామినేట్ చేస్తూవచ్చేది. ఇప్పుడు ఆ ఆచారానికి స్వస్తి చెప్పారు." అని శ్రీ జమాల్ తన ప్రకటనలో వివరించారు. డాక్టర్ చెన్నారెడ్డి తన పార్టీకి తగిన ముస్లిం స్థలను ఎన్నిక చేసుకోవాలని శ్రీజమాల్ సూచిస్తేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల విద్యార్థుల పోటీ

రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 25: సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లాల స్థాయిలో జరిగిన పోటీలలో గెలుపొందిన వారికిరవీంద్ర భారతిలో బహుమతి ప్రదానానికై ఏర్పాటు చేసిన సభకు డి.పి. ఐ. శ్రీ బి. ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ పోటీలలోసెక్యూ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు పొందిన వారిలో కుమారి వెంకట సూర్య కుమారి (కుకేశ్వరపురం), కుమారి లక్ష్మీమాధవి (కాకినాడ), మాస్టర్ కె. రామగోపాల్, కుమారి ఇ. వి. యురాఫు వి: కుమారి ఇ. వసంతశీలాలు వున్నారు.

సంపూర్ణ హిమాచల్ ప్రదేశ్ అవతరణ

ప్రధాని ఇందిరాగాంధిచే ప్రారంభోత్సవం: రాజధాని సిమ్లా అంతటా ఆనందోత్సాహాలు

సిమ్లా, జనవరి 25: హిమాచల్ ప్రదేశ్ నేడు భారత రిపబ్లిక్‌లో 18వ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది. ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి నేటి మధ్యాహ్నం ఇక్కడ ఈ అవతరణోత్సవాలను లాంఛనప్రాయంగా ప్రారంభించారు. నూతన రాష్ట్ర రాజధానీ నగరమైన సిమ్లా అంతటా నిన్న రాత్రి ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. హిమాచల్‌ప్రదేశ్ పౌరులు సంగీత, నృత్య, వినోదకార్యక్రమాలతో రాష్ట్రావతరణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ప్రధాని ప్రసంగం వినడానికి ప్రజలు ఎముకలు కొరికే చలిలో, హిమపాతాన్ని కూడా లెక్కచేయకుండా రిడ్జ్ మైదాన్ వద్ద హాజరయ్యారు.

హిమపాతం నూతన రాష్ట్రావ్యవస్థతికి శుభసూచకమని ప్రధాని అభివర్ణించారు.

నిన్నరాత్రి స్త్రీలు,పురుషులు, బాలబాలికలు దేశభక్తిగీతాలు ఆలపిస్తూ, విద్యుద్దీప కాంతితో భాసిస్తున్న నగరవీధులలో విహరించారు. దేవాలయాలన్నీ స్వాతంత్ర్య శంఖ రవాలతో ప్రతిధ్వనించాయి.

ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. పార్మర్, ఆకాశవాణి సిమ్లా కేంద్రంనుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి సిద్ధించడంతో, హిమాచల్ ప్రదేశ్ ప్రజల పురోగతికి నూతన, ద్వారాలు తెరుచుకున్నాయని అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాసీకానికి పన్నులభారాన్ని అధికంచేయదని హామీ ఇస్తూ, ప్రకృతిసంపదను సంపూర్ణంగా వినియోగించుకోడానికి ప్రభుత్వం అవిరళంగా కృషి చేస్తుందని శ్రీ పార్మర్ చెప్పారు.

భారత రిపబ్లిక్‌లో, హిమాచల్‌ప్రదేశ్‌కు సమున్నతస్థానం సాధించడానికి రాష్ట్రప్రభుత్వం చేసేకృషికి దోహదం చేయవలసిందిగా ఆయన రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌గా శ్రీ చక్రవర్తి ప్రమాణస్వీకారం

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శ్రీ ఎస్. చక్రవర్తి నేటి ఉదయం ప్రమాణం స్వీకరించారు. తరువాత ఆయన శ్రీ మిర్జాహమీదుల్లాబేగ్‌చేత,నూతన ప్రధానన్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. విధాన్‌సభ స్పీకర్‌గా శ్రీ దేశ్‌రాజ మహాజన్ కూడా ప్రమాణం స్వీకరించారు.

ప్రధాని సందేశం

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి శుభాకాంక్షలతో ఒకసందేశంపంపుతూ, హిమాచల్ ప్రదేశ్‌కు సంపూర్ణ రాష్ట్రప్రతిపత్తి సాధించడంతో ఆరాష్ట్ర చరిత్రలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. రాష్ట్రపురోభివృద్ధికి, హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు సమైక్యంగా, నిర్విరామంగా కృషి చేయగలరనే ఆశాభావాన్ని ఆమెవ్యక్తంచేశారు.

రాష్ట్రపతి శుభాకాంక్షలు

రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి శుభాకాంక్షలు తెలియచేస్తూ, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి సంపద, పుష్కలంగా వున్నదనీ, ఈ సంపద ఆ రాష్ట్ర పురోభివృద్ధికి సద్వినియోగం కాగలదనే తాను ఆశిస్తున్నాననీ పేర్కొన్నారు.

20లోక్‌సభ సీటకు రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ పోటీ

కలకత్తా, జనవరి 25: దేశంలో అన్ని ప్రాంతాలనుండి 20 లోక్‌సభ స్థానాలకు భారత రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (మార్క్సిస్టు — లెనినిస్టు) పోటీ చేస్తుందని పార్టీ ప్రతినిధి 22న ఇక్కడ విలేఖరులతో చెప్పారు.

అయితే పార్టీ పశ్చిమ బెంగాల్ నుండి లోక్‌సభ స్థానానికి పోటీ చేయదని, కాని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఇరువురు అభ్యర్థులను నిలబెడుతుందని ఆ ప్రతినిధి చెప్పారు. (యు. ఎన్. ఐ.)

జైపూర్ నుంచి గాయత్రీదేవి పోటీ

జైపూర్, జనవరి 25: రద్దయిన లోక్‌సభలో స్వతంత్రపార్టీ సభ్యురాలుగా వుండిన రాజమాత గాయత్రీదేవి ఈ పర్యాయం కూడా జైపూర్ నియోజకవర్గం నుంచే లోక్‌సభకు పోటీ చేయనున్నారు.

స్వతంత్ర, జనసంఘం, ఎస్. ఎస్. పి., పాతకాంగ్రెస్సులతో కూడిన నాలుగుపక్షాల ఫ్రంట్ సమావేశం జరిగిన తర్వాత జనసంఘం నాయకుడు శ్రీ సతీష్‌చంద్ర అగర్వాల్‌పై విషయాన్ని నిన్నిక్కడ వెల్లడించారు.

జైపూర్ నియోజకవర్గం నుంచి కొత్త కాంగ్రెస్ తరుపున శ్రీ పి. కె. చౌదరి పోటీ చేస్తున్నారు. రాజమాత గాయత్రీదేవి ఈ నియోజకవర్గం నుంచే 1962, 1967 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికైనారు.

శ్రీ ఫక్రుద్దీన్ పోటీ

షిల్లాంగ్, జనవరి 25: అస్సాం నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న 13 మంది కొత్త కాంగ్రెసు అభ్యర్థులలో కేంద్ర ఆహార,వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్‌ఆలీ అహమ్మద్ కూడా వున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ మహేంద్రమోహన్ చౌదరి నిన్న తెలియజేశారు.

బెంగాలీ దౌర్జన్యకాండ:

గత 24 గంటల్లో నలుగురి మృతి

కలకత్తా, జనవరి 25: ఉత్తర కలకత్తాలోని జోరబాగాన్ పోలీసు స్టేషన్‌ప్రాంతంలో నిన్నరాత్రి కొంతమంది దుండగులు ఒక 60 సంవత్సరాల దుకాణదారునిపై మారణాయుధాలతోదాడి జరిపి అతనినితీవ్రంగా గాయ పరిచారు. ఆ వృద్ధుని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు కాని ఫలితం లేకపోయింది. గాయాల వల్ల విపరీతంగా రక్తస్రావం అయిన ఫలితంగా అతను కొద్ది గంటలలోనే మరణించాడు.

నగరంలోని దక్షిణ ప్రాంతంలో గుర్తుతెలియని ఒక యువకునిశవం నేడు కనిపించింది. ఆ శవం శరీరంపై పెక్కు కత్తిపోటుగాయములు కనిపించాయి.

24 పరగణాలజిల్లాలోని కాస్బాప్రాంతంలో పోలీసులు నేటి తెల్లవారు జామున దాడి జరిపి 18మందిని అరెస్టుచేసి, వారి వద్దనుంచి 14 బాంబులను, బాంబుల తయారీకి పనికి వచ్చే పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ జిల్లాలోనే నేపారాలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ ప్రాంతంలో పోలీసులు ఆరుగురిని అరెస్టుచేసి, వారివద్ద నుంచి ఒక తుపాకిని, కొన్ని తూటాలనుస్వాధీనం చేసుకొన్నారు.

హరిహరపూర్ వద్ద కొత్త కాంగ్రెస్ మద్దతుదారులు శ్రీ శంభూబరాన్‌ను ఎవరో కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం అందింది.

పంజాబ్ నక్సలైట్ నాయకుని అరెస్టు

చండీఘర్, జనవరి 25: పంజాబ్‌లో ప్రముఖ నక్సలైట్ నాయకుడని చెప్పబడుతున్న రౌనక్‌సింగ్‌ను నిన్న జలంధర్ జిల్లాలో కర్లా గ్రామంవద్ద రహస్య స్థావరం నుంచి అరెస్టు చేసినట్లు అధికార ప్రతినిధి ఒకరు నేడు తెలిపారు.

ఆ స్థావరంనుంచి పోలీసులు పెక్కు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

రౌనక్‌సింగ్‌ను చంపితే నగదు బహుమతి నివ్వగలమని ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో నక్సలైట్ చర్యలకు వ్యతిరేకంగా గాలింపు చర్యలను తీవ్రం చేసిన పిమ్మట పోలీసులు ఈనెలలో ఒకరిని వధించి, ముగ్గురిని అరెస్టు చేశారు.

గినీలో 58 మందికి మరణ శిక్షలు

మన్రోవియా, జనవరి 25: నవంబరులో దురాక్రమణతోను, ప్రభుత్వంపై ఇతర కుట్రలలోను పాల్గొన్నారన్న ఆరోపణపై గినీ నేషనల్ అసెంబ్లీ నిన్న 58 మంది నిర్బంధితులకు మరణశిక్ష విధించింది.

రేడియో కునాక్రి ఈ విషయం తెలుపుతూ 66 మందికి యావజ్జీవ జైలుశిక్ష విధించినటు, వీరిలో ఒక కేథలిక్ ఆర్చిబిషప్ వున్నట్లు ప్రకటించింది.

బౌద్ధవత్సరాది సందర్భంగా కాల్పుల విరమణ

టోక్యో, జనవరి 25: బౌద్ధ సంవత్సరాది సందర్భంగా దక్షిణ వియత్నాంలో వియత్‌కాంగ్‌లు, మంగళవారం అర్ధరాత్రి నుంచి నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తారని హనాయ్ రేడియో నిన్న ప్రకటించింది.

భారత రిపబ్లిక్ దినోత్సవ శుభసమయమున ఎల్లరకు మా శుభాకాంక్షలు!



THE SOUTH INDIA FINANCE CORPN. (Regd)
Venkateswara Mansions 204, 2nd floor
Nagarthpet Bangalore-2A.
Mg. Partners: P. Muniraj B.A. & G.V. Ramanujamchetty
స్థాపితం: 1936 ఫోను: 39103

Anand's JYOTI
microcellular rubber soling sheets & SOLES

సౌఖ్యానికి, మన్నికకు, తేలికగా వుండడానికి, సుఖానికి, అందానికి, వేడిని తట్టుకొనడానికి, వగులు వారకుండా వుండడానికి, కుంచుకు పోకుండా వుండడానికి జగత్ప్రసిద్ధమైనది.

Anand Rubber & Cycle Industries
Kanpur — KAPURTHALA — DELHI.
AR-NP-12.

ఆంధ్రప్రదేశ్‌కు సోల్ సెల్లింగ్ ఏజంట్సు:
టి. పి. లూథర్ అండ్ బ్రదర్సు, 3-11-136, త్రిముల్‌గరీ, సికింద్రాబాద్-15.

అధికాహార ఉత్పత్తికి ఆంధ్ర బ్యాంకు కృషి

పుష్కలమైన పంటలు పండుటకు మంచి విత్తనములు, ఎరువులు, క్రిమికీటక సంహారమునకు మందులు వాడాలి.

ఈ సదుపాయములకొరకు ఇప్పటికి దాదాపు 40,000ల రైతులు మా వద్ద ఆర్థిక సహాయం పొందియున్నారు. మీ అవసరాలను మీకు సమీపములోయున్న మా బ్రాంచి ఏజంటుతో చర్చించండి.

ఆంధ్ర బ్యాంక్ లిమిటెడ్
సెంట్రల్ ఆఫీసు: సుల్తాన్ బజారు, హైదరాబాద్
కె. గోపాలరావు, ఛేర్మన్
యం. వి. సుబ్బారావు, జనరల్ మేనేజర్

PD5AB1437 TE
ఆంధ్ర ప్రదేశ్‌లో అధికమైన బ్రాంచీలుగల బ్యాంక్



దేశ సౌభాగ్యానికి ఘన తోడ్పాటు

శంకర్ సిమెంట్

IS 269 ISI ప్రమాణ చిహ్నంచే పూచీ ఇవ్వబడింది

రిపబ్లిక్ పర్వదినాన సమర్పించు శుభాకాంక్షలు

ఇండియా సిమెంట్స్ లిమిటెడ్
ధన్ బిల్డింగ్, మద్రాసు-2
బొంబాయి ఆఫీసు: కస్తూరి బిల్డింగ్స్, చర్చిగేట్ రిక్లమేషన్ బొంబాయి-20
కలకత్తా ఆఫీసు: 7, చిత్తరంజన్ అవెన్యూ, కలకత్తా-13
న్యూఢిల్లీ ఆఫీసు: 6A/50, W.E.A, న్యూఢిల్లీ-5
SANKAR IC CEMENT
POSIC1882TE

ఇప్పుడు పుష్కలంగా నీరు

ఎప్పుడు కావాలన్నా-ఎక్కడ కావాలన్నా లభింప జేస్తుంది

సైనాలి

సబ్మెర్సిబుల్ పంపు
(పేటెంటు కోసం దరఖాస్తు పెట్టాము)

స్వల్పపు ఖర్చుతో పుష్కలంగా నీరు ఇచ్చేటట్లు డిజైను చేయబడిన అద్భుతమైన పంపు సైనాలి.
ఈ పను లన్నిటికి సైనాలి ఉపయోగిస్తుంది
- కట్టడం పనులు
- ఇంటి పనులు
- తోటలు
- కార్లను, పశువులను కడుగుట
- బావుల నుండి నీరు తోడుట.

దాని ముఖ్య లక్షణాలు కొన్నిటిని గమనించండి:
- స్థాపించుటకు ఏమీ ఖర్చు కాదు.
- మామూలు ఎ.సి. సప్లై మీద పనిచేస్తుంది.
- ఒకే ఒక నిమిషంలో స్థాపించ వచ్చును.
- మోటరు లేదు
- పట్టుకు పోవటానికి తేలిక—బరువు 9 కిలోలే!
- అందరి తాహతుకు అనువైన ధర.

చెరువులో గాని, దగ్గర బావిలో గాని దీనిని ముంచి కరెంటును ఆన్ చెయ్యండి.
గంటలో 1000 లీటర్ల నీరు మీకు లభిస్తుంది.



వివరాలకోసం వీరికి వ్రాయండి:
ఫెర్టిప్లాంట్ ఇంజనీరింగ్ కం. ప్రై. లి.
మోతీ హౌస్, ఎస్.వి. రోడ్, బాంద్రా, బొంబాయి-50 ఏఎస్.
OAM/120F/116/TLG.

(ప్రాతినిధ్యం లేని ప్రాంతాలలో స్టాకిస్టులను నియమించవలసివున్నాము.)

"ఎన్నికల పిదప కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం"

కొత్తకాంగ్రెసుకు మెజారిటీ రాదని జనసంఘం అధ్యక్షుడు శ్రీ వాజ్‌పాయ్ అంచనా

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 25: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగిన పిదప కొత్త లోక్‌సభలో కొత్తకాంగ్రెసుకు మెజారిటీ లభించే అవకాశం లేనందున, కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని తాను భావిస్తున్నట్లు జనసంఘం అధ్యక్షుడు శ్రీ వాజపాయ్ నిన్నిక్కడ ప్రకటించారు.

రామలీలా మైదానంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగసభలో శ్రీ వాజపాయ్ ప్రసంగిస్తూ, ఎన్నికల సర్దుబాట్లకు సంబంధించి కమ్యూనిస్టుపార్టీతోను, ముస్లింలీగ్‌తోను, శ్రీమతి ఇందిరాగాంధి ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపించారు.

ప్రధాని అనుసరిస్తున్న విధానాలను శ్రీ వాజ్‌పాయ్ నిశితంగా విమర్శించారు.

"శ్రీమతి ఇందిరాగాంధి అన్ని అధికారాలను తన చేతులలో వుంచుకోవాలని అభిలషిస్తున్నది. పార్టీ వ్యవహారాలలోను, ప్రభుత్వ వ్యవహారాలలోను తన మాటను చెల్లుబడి చేసుకోవడానికే ఆమె మొదటగా తమ పార్టీని చీల్చింది. తరువాత ఇప్పుడు లోక్‌సభను రద్దు చేసింది. బ్యాంకుల జాతీయకరణను, రాజభరణాల రద్దును సుప్రీంకోర్టు కొట్టివేసిన దృష్ట్యా కొత్తకాంగ్రెసుపార్టీలో ఇప్పుడు కోర్టుల అధికారాలను తగ్గించాలని యోచిస్తున్నారు" అని శ్రీ వాజ్‌పేయ్ వివరించారు.

జనసంఘం హిట్లర్ అనుసరించిన పథంలో పయనిస్తున్నట్లు శ్రీమతి ఇందిరా గాంధి ఆరోపిస్తున్నారని, గాని కేవలం నిరాధారమైన ఆరోపణ అని శ్రీ వాజ్‌పేయ్ స్పష్టంచేశారు.

"కమ్యూనిస్టుపార్టీతోగాని, ముస్లింలీగ్‌తోగాని తమ పార్టీకి ఎట్టి పొత్తు లేదని శ్రీమతి ఇందిరాగాంధి చెప్పుకొంటున్నారు. అయితే ఆమె ప్రకటనలు అసత్యమని నాకు అందిన సమాచారం తెలుపుతున్నది. ముస్లింలీగ్‌కు చెందిన కొందరు నాయకులు ఇటీవలె శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకున్నారు. బహుశా ఎన్నికల సర్దుబాట్లపై సంప్రతింపులు జరపడానికేవారు ఆమెను కలుసుకొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధి ఇటీవల కేరళలో ఒక సమావేశంలో ప్రసంగించారు. ఆ సమావేశస్థలంలో కొత్తకాంగ్రెసు పతాకాల సరసనే సి.పి.ఐ, ముస్లింలీగ్‌పతాకాలు కూడా అలంకరించబడినవి.

కొత్త కాంగ్రెసుతో ఒక అవగాహనకు వచ్చిన తరువాత మాత్రమే, ముస్లింలీగ్ తన అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నది. ఈ ప్రాతిపదికపైననే ఢిల్లీనుంచి ఒక్క లోక్‌సభ సీటుకు కూడా పోటీ చేయరాదని ముస్లింలీగ్ ఇప్పుడు అంగీకరించింది" అని శ్రీ వాజ్‌పేయ్ అన్నారు.

రేడియోతోపాటు అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రచారానికై ప్రధాని, కొత్త కాంగ్రెసుపార్టీ దుర్వినియోగం చేస్తున్నట్లు శ్రీ వాజ్‌పేయ్ తిరిగి ఆరోపించారు.

ప్రాథమిక స్వత్వాల అధ్యాయం నుంచి ఆస్తిహక్కును తొలగించాలన్న ప్రయత్నాన్ని శ్రీ వాజ్‌పేయ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

గుడివాడ పొగాకు వర్తకుల సంఘం వార్షికోత్సవం

గుడివాడ, జనవరి 25: "గుడివాడపట్టణ టుబాకో మర్చంట్సు అసోసియేషన్" ప్రథమ వార్షికోత్సవం విజయవాడ వాణిజ్య పరిశ్రమలమండలి అధ్యక్షుడు శ్రీ పచ్చిపులుసు వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. కార్యదర్శి శ్రీ వంకదారు రామారావు నివేదిక చదివారు.

మునిసిపల్ చైర్మన్ శ్రీ కటారి సత్యనారాయణరావు, శ్రీయుతులు యం.వి. బ్రహ్మానందం, కోగంటి రాజబాపయ్య, మద్ది మోహనరావు, రావి శోభనాద్రిరావు ఎర్నేని సుబ్రహ్మణ్యం ప్రభృతులు ప్రసంగించారు.

ఒంగోలు జిల్లా స్వతంత్రపార్టీ కార్యవర్గం

చీరాల, జనవరి 25: ఒంగోలు జిల్లా స్వతంత్రపార్టీ జిల్లా కమిటీకి ఎన్నికైన ప్రతినిధుల ప్రథమ సమావేశం జిల్లా నూతన కమిటీని (పాలకవర్గం) ఎన్నుకోవడానికి జిల్లా రిటర్నింగ్ ఆఫీసరు శ్రీ పట్నికూటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఒంగోలు రంగాభవన్‌లో జనవరి 15 వ తేదీన జరిగింది. ఈ దిగువవారు కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అధ్యక్షుడు: శ్రీ తండిమళ్ళ బుచ్చయ్య, (ఎం.ఎల్.ఏ). ఉపాధ్యక్షులు: శ్రీ దివి కొండయ్య చౌదరి (ఎం. ఎల్. సి.), శ్రీ ఎం. ఎ. కరీం సాహెబ్, ప్రధాన కార్యదర్శి: శ్రీ నల్లమోతు రాజగోపాలరావు, సహాయ కార్యదర్శులు: శ్రీయుతులు గుంటూరు గోవిందరావు, గొల్లపూడి వీరాస్వామి, కూర్మాల సుబ్బారావుగుప్తా, పాడపాటి పాపయ్య, కోశాధికారి: శ్రీ ఉత్తుల సూర్యనారాయణ. రాష్ట్ర స్వతంత్రపార్టీ పెద్దలు శ్రీ జాగర్లమూడి చంద్రమౌళి, శ్రీ పసుపులేటి కోటేశ్వరరావు, శ్రీ గోగినేని నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. (మ. వి.)

జుల్మానా

విజయవాడ, జనవరి 25: డబ్బులో పేకాటఆడిన నేరానికి విజయవాడ శ్రీ ఫస్టు క్లాసు బెంచి కోర్టు ప్రిసైడింగ్ మేజిస్ట్రేటు శ్రీ సీతిరాజుల సుబ్బారావు ఏడుగురు వ్యక్తులకు రు. 100 చొప్పున జుల్మానా విధించారు. ఈ ఎస్. ఐ. శ్రీ ఎం. బలరామకృష్ణ సహాయంతో పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ ఆర్. నాగయ్య ఈ కేసులో దాడి జరిపి రు. 643.15 లు, జూద పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు ఆసుపత్రిలో పడకలు పెంచే సూచన

ఆరోగ్యశాఖామంత్రి వాగ్దానం

గుంటూరు, జనవరి 25: పరిసర జిల్లాలలోని ట్యూబెక్టమీ శిబిరాలకు తమ డాక్టర్లను పంపి సహకరిస్తున్నందుకు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఇబ్రహిం అలీ అన్సారీ అభినందించారు.

ఆయన యిక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్యూబెక్టమీ శిబిరానికి ప్రారంభోత్సవం జరిపారు.

ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచవలసిందిగా సూపరింటెండెంట్ చేసిన అభ్యర్థనను పరిశీలించడానికి మంత్రి వాగ్దానం చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రిలోని 810 పడకలను 1050 కి పెంచి, గుంటూరు మెడికల్ కాలేజీలోని 160 మంది విద్యార్థుల అధ్యయన అవసరాలు తీర్చడానికి తోడ్పడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. సూర్యనారాయణ సూచించారు.

జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి. ఎస్. మహంతి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కోదండరామయ్య కూడా ప్రసంగించారు.

యరజర గ్రామంలో విద్యుద్దీపాలు ప్రారంభం

ఒంగోలు, జనవరి 25: ఒంగోలు తాలూకా యరజర్ల గ్రామంలో జనవరి 14 వ తేదీ సాయంకాలం గ్రామ విద్యుద్దీపాలకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి శ్రీ ఎన్. వెంచరామానాయుడు ప్రారంభోత్సవం చేశారు. గ్రామప్రజలు కక్షలను విడనాడి, సమైక్యంగా వ్యవహరించి, ప్రభుత్వ సహాయాన్ని పొందాలని, వ్యవసాయాభివృద్ధికి విద్యుచ్ఛక్తిని సద్వినియోగపర్చుకోవాలని మంత్రి శ్రీ వెంచురామానాయుడు హితవు పలికారు. సభకు శ్రీ డి. పాలిరెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు. శ్రీయుతులు గాదె వెంకటరెడ్డి (ఎం. ఎల్. ఏ.) బి. వెంకటేశ్వరరెడ్డి, మోపర్తి పున్నయ్య చౌదరి, ఎం. సత్యనారాయణలు మాట్లాడారు. సర్పంచ్ శ్రీ కంకణాల కోటయ్య వందన సమర్పణ చేశారు.

కొమ్మినేనివారి పాలెంలో యువజన కాంగ్రెస్ ఆఫీసు

ఒంగోలు జిల్లా, అద్దంకి తాలూకా కొమ్మినేనివారిపాలెంలో జనవరి 12 న యువజన కాంగ్రెసు కార్యాలయానికి, రామకూరు రోడ్డుకు జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ దిరిశాల వెంకట రమణారెడ్డి ప్రారంభోత్సవం చేసి, బహిరంగసభకు అధ్యక్షత వహించారు. శ్రీ మాలెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీయుతులు టి. హరిబాబు, మానం సుబ్బారావు మాట్లాడారు. యువజన కాంగ్రెస్ ఆశయాలను గురించి శ్రీ ఎస్. ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. (మ. వి.)

తెనాలిలో సంక్రాంతి ఉత్సవం

తెనాలి, జనవరి 25: సంక్రాంతి సార్వజనోత్సవ సమావేశం రాష్ట్రీయ స్వయం సేవకసంఘ ఆధ్వర్యాన తాలూకా జూనియర్ కళాశాలలో శ్రీ పి. రంగనాథం చౌదరి అధ్యక్షతన జరిగింది. నగర్ సంఘ చాలక శ్రీ తోట వెంకట లక్ష్మీనారాయణశాస్త్రి స్వాగతం చెప్పారు. స్వయంసేవకులు వ్యాయామ ప్రదర్శనలు జరిపారు. డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని గూర్చి ప్రసంగించారు. శ్రీ ఎం. కృష్ణమూర్తి అభినందనలు తెలిపారు. స్వయం సేవకులు రూట్ మార్చి జరిపారు. (మ. వి.)

రేబాల పట్టాభిరామరెడ్డి చిత్రపటా విష్కరణ

నెల్లూరు, జనవరి 25: పట్టాభి రామిరెడ్డి గ్రంథాలయం హాలులో స్వర్గీయ రేబాల పట్టాభి రామరెడ్డి చిత్రపటాన్ని మునిసిపల్ చైర్మన్ శ్రీ ఆనం వెంకటరెడ్డి జనవరి 21 న ఆవిష్కరించారు. ఆ సందర్భంలో శ్రీ పట్టాభి రామరెడ్డి దాతృత్వాన్ని శ్రీ వెంకటరెడ్డి కొనియాడారు. రేబాల పట్టాభి రామరెడ్డి వర్ధంతి సందర్భంగా మరుపూరు కోదండ రామరెడ్డికి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించారు. లైబ్రరీ హాలులో జరిగిన వర్ధంతి సభకు శ్రీ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.

భోగాపురం విశాల సహకార సంఘంకార్యవర్గం

పిఠాపురం, జనవరి 25: పిఠాపురం తాలూకా భోగాపురం గ్రామంలోని విశాల పరపతి సహకార సంఘానికి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఈ క్రిందివారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనారు. శ్రీ అల్లుమల్లు భాస్కరరావు అధ్యక్షుడు, శ్రీమతి అల్లుమల్లు నీలవేణి ఉపాధ్యక్షురాలు, శ్రీయుతులు వెల్లపు కొండరాజు, అల్లుమల్లు లోవరాజు, లొండాడ మాణిక్యం, అల్లుమల్లు రామస్వామి, అల్లు లోవరాజు, అడపా నారాయణచక్రం, బండారు సత్తిరాజు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. పిఠాపురం కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రారు శ్రీ నిష్పక్ష్య ఎన్నికలు జరిపారు.

ఆంధ్ర జాతీయ కళాశాల జనవరి 27న ప్రారంభం

మచిలీపట్నం, జనవరి 25: ఆంధ్ర జాతీయ కళాశాల పాలకవర్గం సమావేశం జనవరి 24 న సాయంత్రం జరిగింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతం కళాశాల సిబ్బందికి పాలకవర్గం వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. నవంబర్ నెల జీతం ఫిబ్రవరిలో యిస్తారు. ఫిబ్రవరిలో ప్రభుత్వ గ్రాంటు అందుతుందని ఆశిస్తూ ముందు మొదట్లో ప్రకటించినట్లుగా నెలాఖరువరకూగాక కళాశాలను జనవరి 27 ప్రారంభిస్తారు. (మ. వి.)

తాడేపల్లిగూడెంలో సంక్రాంతి ఉత్సవం

తాడేపల్లిగూడెం, జనవరి 25: "ఇతర కార్యక్రమాలకంటె, సమాజంలో సేవ చేయుటంద్వారా, ప్రజలకు ఎక్కువ సన్నిహితులుగా, తయారవటం అవసరం" అని శ్రీ పెంట మూరి వెంకటేశ్వర్లు (మునిసిపల్ వైస్ చైర్మెన్) రాష్ట్రీయ స్వయంసేవకసంఘం స్థానికశాఖ సంక్రాంతి దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంకు అధ్యక్షతవహిస్తూ అన్నారు.

శ్రీ వెంకటేశ్వర్లు 'పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆర్. యస్. యస్. జవాన్లకు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

శ్రీయుతులు దివాకర వీర్రాజు, శ్రీ. సత్యనారాయణ మాట్లాడారు. (మ.వి.)

మహర్షి వివేకానందుడు గ్రంథావిష్కరణ

గుడివాడ, జనవరి 25: శ్రీ కె. టి. ఎల్. నరసింహాచార్యులు రచించిన 'మహర్షి వివేకానందుడు' గ్రంథాన్ని శ్రీ నాగసాయిబాబా వివేకానంద జయంతి సందర్భంగా యిక్కడ జరిగిన సభలో ఆవిష్కరించారు. స్థానిక హోమియో కళాశాలలోని వివేకానంద భవనంలో జరిగిన సభకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎర్నేని వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. శ్రీ వివేకానందుని గురించి గ్రంథ ప్రాశస్త్యాన్ని గురించి డాక్టర్ ఎ. కుటుంబరావు, శ్రీ జి. ఎస్. ఆర్. ఆంజనేయులు, శ్రీ కోనేరు పూర్ణచంద్రరావు, శ్రీ నెప్పల్లి త్రివిక్రమరావు, శ్రీ మండువ కోటయ్య, శ్రీ ఎస్. కేశవరామయ్య ప్రభృతులు మాట్లాడారు. డాక్టర్ జె. వి. రాఘవరావు వందన సమర్పణ చేశారు.

కొడకండ్ల సమితికి శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి రాక

వరంగల్, జనవరి 25: కొడకండ్ల పంచాయతీ సమితికి చెందిన దేవరుప్పల్ గ్రామంలో కె. ఆర్. మెమోరియల్ టోర్నమెంట్లు జరిగాయి. పంచాయతీరాజ్ స్పెషల్ సెక్రటరీ శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి మాట్లాడుతూ, యువకులు ఆటలలోనూ, సాంస్కృతిక కార్యక్రమాలలోనట పాల్గొనాలని అన్నారు.

జిల్లా కలెక్టరు శ్రీ కె. ఆర్. వేణుగోపాల్ అధ్యక్షత వహించి బహుమతులు పంచారు. జిల్లా పరిషత్తు చేర్మన్ శ్రీ బి. జనార్దనరెడ్డి గిరిజన సంక్షేమశాఖ డైరెక్టరు శ్రీ కమలా మనోహరరావు, కొడకండ్ల సమితి అధ్యక్షుడు శ్రీ మధుసూదనరెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.

నాయుడుపేటలో హాసల్ నిర్మించాలి

సూళ్లూరుపేట, జనవరి 25: నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలూకా, నాయుడు పేటలో ఉపాధ్యాయుల ట్రెయినింగ్ స్కూలు మూడు ఉన్నత పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల, ఆరు ప్రాథమిక పాఠశాలలు ఉన్నవని అక్కడకు చుట్టుప్రక్కల అనేక గ్రామాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, యిన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ ఒక్క హాస్టలైనా లేదని, శాసనసభ్యుడు శ్రీ కటారి మునుస్వామి ఒక ప్రకటనలో తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని గుర్తించి నాయుడు పేటలో ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని, హరిజన, గిరిజన, బాల బాలికలకు విద్యా సౌకర్యాలు కల్పించాలని శ్రీ మునుస్వామి కోరారు.

ఇంటర్ విద్యార్థుల సమ్మెలో శ్రీ ఎం. వి. ఎస్. సుబ్బరాజు ప్రకటన

అమలాపురం, జనవరి 25, ఇంటర్మీడియట్ విద్యార్థులు చేస్తున్న సమ్మెపట్ల ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, ప్రభుత్వం వెంటనే జోక్యం కలిగించుకొని వారి కోర్కెలను [illegible] కార్యదర్శి శ్రీ ఎం. వి. ఎస్. సుబ్బరాజు నేడొక ప్రకటన చేశారు. [illegible] (మ. వి.)



వైద్యవిద్వాన్ పరీక్షల సిలబస్ సవరింపు

తెనాలి సభ విజ్ఞప్తి

తెనాలి, జనవరి 25: ఆయుర్వేద వైద్య విద్వాన్ డిప్లొమా హోల్డర్ల సమావేశం తెనాలిలో జనవరి 23 న ఇండియన్ మెడిసిన్ డైరెక్టరు శ్రీ బి. శివచంద్ర అధ్యక్షతన జరిగింది.

ఆయుర్వేద వైద్యవిధానం అభివృద్ధికి ఎక్కువ కృషి చేయడానికి వీలుగా సంఘాన్ని బలపరచ వలసినదని శ్రీ శివచంద్ర కోరారు.

ఆయుర్వేద బోర్డు అధ్యక్షుడు డాక్టర్ వై. సూర్యనారాయణరావు సభను ప్రారంభించారు.

విద్యార్హతలు లేనివారి రిజిస్ట్రేషన్

విద్యార్హతలు లేకుండా పది సంవత్సరాలు ప్రాక్టీసు చేస్తే రిజిస్ట్రేషను చేసే విధానం రద్దు చేయవలసినదిగా అకాడమీ ఆఫ్ ఆయుర్వేద (తెనాలి శాఖ) కన్వీనరు డాక్టరు సామాల రమేష్ బాబు కోరారు.

వైద్య విద్వాన్ పరీక్షలకు పాఠ్యక్రమం మార్చాలని, విజయవాడలో అన్ని హంగులూ కలిగిన ఆయుర్వేద ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కొందరు సూచించారు.

డాక్టర్ వేటూరి శంకరశాస్త్రి ఉదయం జరిగిన విద్వత్ వైద్య పరిషత్తుకు అధ్యక్షత వహించారు. గుంటూరు జిల్లా రిజిస్టర్డు ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్ల సభకు డాక్టర్ చక్రవర్తుల వరసింహాచార్యులు అధ్యక్షత వహించారు. ఆయన తన ప్రసంగంలో రాష్ట్రంలోని రెండు ఆయుర్వేద బోర్డులను విలీనం చేయాలని, ఒకే బోర్డుగా ఎన్నికలు జరిపి మాతన బోర్డును నిర్మాణం చేయాలని కోరారు. తర్వాత 11 మంది ఆయుర్వేద పండితులకు సన్మానం జరిగింది. సన్మానితులు: డాక్టర్ ముఖుగు విశ్వేశ్వరశాస్త్రి (తెనాలి), డాక్టర్ కొంపటి కోటేశ్వరశాస్త్రి, డాక్టర్ వై. సూర్యనారాయణరావు, (విజయవాడ), డాక్టర్ దివ్యజ్ఞ సూర్యనారాయణమూర్తి (ఏలూరు), డాక్టర్ వేటూరి శంకరశాస్త్రి (ముక్త్యాల), డాక్టర్ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రి (కాకినాడ), డాక్టర్ చక్రవర్తుల వరసింహాచార్యులు (విజయవాడ), డాక్టర్ మైలవరపు వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (రాజోలు), డాక్టర్ విమ్మభోట్ల రామకృష్ణశాస్త్రి (విజయవాడ), డాక్టర్ చందుమూరు వెంకట సుబ్బారావు (ఏలూరు), డాక్టర్ గొంటేల వెంకటేశ్వరశాస్త్రి (గుంటూరు) డాక్టర్ వనువులేటి కృష్ణమూర్తి సన్మానితులను పరిచయం చేశారు. డాక్టర్ శిరిపురపు సేతుమాధవరావు ప్రసంగించారు. డాక్టర్ చందు సుబ్బారావు అభినందనలు తెలిపారు.

కొత్తకార్యవర్గం

మాతన సంవత్సరానికి శ్రీ ప్రతివాది భయంకర శటకోపాచార్యులు (వరంగల్) అధ్యక్షులుగా, శ్రీ వనువులేటి కృష్ణమూర్తి (ప్రధాన కార్యదర్శి), డాక్టర్ ఉబ్బగుంట రాధాకృష్ణమూర్తి (కోశాధికారి) గా ఎన్నికైనారు.

'ముత్తిపదాలు' కావ్యావిష్కరణ

జడ్చర్ల, జనవరి 25: జడ్చర్ల ప్రభుత్వ కళాశాల ఆవరణలో చైతన్య కళాపరిషత్తు ఆధ్వర్యాన శ్రీ యెల్దండ రఘుమారెడ్డి రచించిన 'ముత్తిపదాలు' జానపదగేయకావ్యం ఆవిష్కరణసభ జరిగింది. శ్రీ దేవులపల్లి రామానుజరావు అధ్యక్షత వహించారు. ఆచార్య డాక్టర్ దివాకర్ల వెంకటావధాని కావ్యాన్ని ఆవిష్కరించారు. శ్రీ జి. విద్యాసాగరశర్మ స్వాగతం చెప్పారు. పరిషత్పక్షాన సన్మానపత్రం సమర్పించారు. శ్రీ రామానుజరావు తన ప్రసంగంలో రఘుమారెడ్డితో తనకు గల స్నేహాన్ని వివరించారు. "తీయగా వ్రాయగల పాడగల" వారు అని అన్నారు.

ఆచార్య వేంకటావధాని మాట్లాడుతూ రఘుమారెడ్డి ముత్తి పదాలలో చూపిన రసవత్తర ప్రతిభను ప్రశంసించి "మధుర కవి పుంగవులు" అని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జి. లక్ష్మణస్వామి డాక్టర్ పాటిబండ మాధవశర్మ, ముకురాల రామారెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ రఘుమారెడ్డి డాక్టర్ పాటిబండ మాధవశర్మ షష్టిపూర్తిని పురస్కరించుకుని గురుదక్షిణగా బంగారు ఉంగరాన్ని సమర్పించారు. తర్వాత కావ్య కర్త నిరుపేదలకు వస్త్రదానం చేశారు. శ్రీ రఘుమారెడ్డి తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపి కావ్య గానం చేశారు.

ఇంజనీర్ల సంఘం మాతన కార్యవర్గం

రాజమండ్రి, జనవరి25 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్సు శాఖ ఇంజనీర్ల సంఘం వార్షిక సమావేశం జనవరి 17 న పూర్తి అయింది. ఒక సంవత్సరానికి విజయవాడ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ ఎ. వి. రాఘవరాజు ఎన్నిక అయినారు. ప్రధాన కార్యదర్శిగా డిజైన్ల విభాగం అసిస్టెంటుడైరెక్టరు (హైదరాబాద్) శ్రీ పి.భాను ప్రసాదరావు ఇరిగేషన్ అసిస్టెంటు ఇంజనీరు (హైదరాబాద్), శ్రీ జె. కె. సుబ్బారావు కోశాధికారిగా ఎన్నికైనారు. వచ్చే సమావేశం నాగార్జునసాగర్‌లో జరుపాలని తీర్మానించారు.

సంఘం అధ్యక్షుడుగా ఇంతవరకు పనిచేసిన శ్రీ ఎస్. సుబ్బారావు ఇటీవలనే ఉద్యోగ విరమణచేసిన సందర్భంగా శ్రీ ఎ. వి. రాఘవరాజు అధ్యక్షతన సన్మానం జరిగింది. గోదావరి డ్రైనేజి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ జె. రాజారావు స్వాగతపత్రం సమర్పించారు. శ్రీ కె. నాగేశ్వరరావు ప్రసంగించారు.

టెక్కలి, జనవరి 25 : చాపర గ్రామంలో జనవరి 15 న శ్రీ కిల్లంసెట్టి సాంబమూర్తి భవనంలో శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులు పలుపురు భజనలుచేసి, శ్రీ వ్యాసికేశ్ మాధవానంద స్వామిజీవారి ఆశీర్వచనాలు పొందారు.

జిల్లా కేంద్రాలలో నాటకశాలల నిర్మాణం

విజయవాడ మండల నాట్యసంఘం తీర్మానం

ఏలూరు, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘం విజయవాడ ప్రాంతీయవార్షిక సర్వసభ్యసమావేశం ఏలూరు వై. ఎం. హెచ్. ఏ. హాలులో జనవరి 16వ తేదీన జరిగింది. సమావేశానికి భారతీయ నాట్య సంఘ జనరల్ సెక్రటరీ శ్రీ ఏ. ఆర్. కృష్ణ అధ్యక్షత వహించారు.

సమావేశ ప్రారంభంలో ప్రాంతీయ కార్యదర్శి శ్రీ యం. యస్. మూర్తి తమ వార్షిక నివేదిక సమర్పిస్తూ గత సంవత్సరంలో ప్రాంతీయ సంఘం కార్యకలాపాలను వివరించారు. వాటిలో ముఖ్యంగా ఎన్నదగినవి "ప్రపంచ థియేటర్ దినోత్సవం" ప్రాంతీయ నాటకోత్సవాలు.

మాతన సంవత్సరానికి చేనేత పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ అనగాని భగవంతరావు ప్రాంతీయ సంఘాధ్యక్షులుగాను, శ్రీ యం. యస్. మూర్తి ప్రాంతీయసంఘ కార్యదర్శిగాను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

1970లో కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీ సి. ఎస్. శాస్త్రి అధ్యక్షతన కార్య నిర్వాహక వర్గం చేసిన అమూల్యకృషిని అభినందిస్తూ తీర్మానించారు. నాటకం పై వినోదపు పన్నును, ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం విజ్ఞప్తిపై, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినందున కృతజ్ఞత వ్యక్తంచేశారు. విజయవాడ ప్రాంతీయ నాట్యసంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో నాట్య శాలలను నిర్మించాలని తీర్మానించారు.

మూడవ తీర్మానం కార్య రూపం ధరించడానికి, జిల్లా స్థాయిలో ఇతోధికంగానాట్య సంఘం కృషి జరిపేందుకు వీలుగానూ, జిల్లాలలో జిల్లా సంఘాలను ఏర్పాటు చేసేందుకు తీర్మానించబడి, అందుకుముందు ప్రథమంగా పశ్చిమ గోదావరిజిల్లా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యనిర్వాహక వర్గానికి ఈ క్రిందివారు ఎన్నికైనారు.

అధ్యక్షులు శ్రీ వరాలసెట్టి సూర్యనారాయణ (ఏలూరు పురపాలక సంఘ ఛైర్మన్), ఉపాధ్యక్షులు శ్రీ జి. ప్రభాకర్ గుప్తా (ఆర్.టి.సి. డివిజనల్ కంట్రోలర్) కార్యదర్శి శ్రీ వేలివ్వ రాజా.

సాయంత్రం సభలో శ్రీ ఏ. ఆర్. కృష్ణకు సన్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం ప్రదర్శించే "మహమ్మద్ బిన్ తుగ్లక్" నాటక ప్రదర్శనతో సమావేశం ముగిసింది.

భీమవరంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు

భీమవరం, జనవరి 25: త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంలో శ్రీ కురుసేటి సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. త్యాగరాజ భక్త సభ అధ్యక్షుడు శ్రీ జి. శ్రీమన్నారాయణ అధ్యక్షత వహించారు. త్యాగరాజ భక్తసభ సంస్థాపకుడు శ్రీ గన్నాబత్తుల నారాయణమూర్తి చిత్రపటాన్ని శ్రీ బోళ్ళ అచ్యుత రామయ్య ఆవిష్కరించారు. కార్యదర్శి శ్రీ కె. వెంకటేశ్వరరావు స్వాగతం చెప్పారు. పురవీధులలో పూరేగింపు జరిగింది. ఈ ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి.

పొగాకు పరిశ్రమ వ్యవహారాల పరిశీలనకు ప్రత్యేక బోర్డు

మధ్యంతర ఎన్నికల తర్వాత ఏర్పాటు: రాజమండ్రిలో రాష్ట్రమంత్రి పసాదరావు ప్రకటన

రాజమండ్రి, జనవరి 25: రాజమండ్రి పొగాకు వర్తకుల సంఘం రజతోత్సవాలను రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు గౌతమీగ్రంథాలయంలో ప్రారంభిస్తూ, పొగాకు పరిశ్రమకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ పరిశీలించడానికి ఒక బోర్డును ఆర్థిక అధికారాలతో కేంద్ర ప్రభుత్వం మాతన మంత్రిమండలి ఏర్పాటు చేయగలదని అన్నారు.

పొగాకు ఉత్పత్తిని, మార్కెటింగ్‌కు ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి వ్యాపారాలను ఈబోర్డు పరిశీలిస్తుంది.

పొగాకు వ్యాపారులు అభివృద్ధి చేయవలసినదిగా ఆయన ఉత్పత్తిదార్లకు విజ్ఞప్తి చేశారు. మన పొగాకునుగురించి ప్రతిఏడూ రు. 2 కోట్లు అగ్గిపోతున్నాయని ఆయన అన్నారు. పొగాకు పంట విస్తీర్ణాన్ని పరిమితం చేయాలని ఆయన అన్నారు.

శ్రీ దేవత రామమోహనరావు అధ్యక్షత వహించారు.

దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి శ్రీ రుద్రరాజు రామలింగరాజు ఈసందర్భంలో ప్రచురించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు. శ్రీ కె. నాగిరెడ్డి స్వాగతం చెప్పారు. శ్రీ వర్మ వరసింహారావు కార్యదర్శి నివేదిక చదివారు. (మ. వి)

చీరాలలో ఎన్నికల ప్రచారం

చీరాల, జనవరి 25: అధికార కాంగ్రెస్ తరఫున ఒంగోలు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు జనవరి 22 న ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభించారు. ఈసభకు శ్రీ జి. కోటయ్య అధ్యక్షత వహించారు. శ్రీ కాసు వెంగళరెడ్డి కార్యాలయం ప్రారంభించారు.

ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీచేస్తున్న శ్రీ ఎస్. బెంజమన్ కూడా తన ఎన్నికల కార్యాలయం ఇక్కడ ప్రారంభించారు.

చీరాల మునిసిపల్ ఛైర్మన్ శ్రీ వి. నాగేశ్వరరావు వైకుంఠ పురంలో విద్యుద్దీపాలు ప్రారంభించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వై. రామకోటారెడ్డి యెంపెట్టి ఆది లక్ష్మమ్మ మెమోరియల్ గ్రంథాలయం ప్రారంభించారు.

ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు డాక్టర్ ఎం. పి. ఘోష్ నేత్ర చికిత్స శిబిరం నిర్వహించాలని చీరాల లయన్సు క్లబ్, శ్రీ జె. శివరామప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించింది. వి. ఆర్. ఎస్. అండ్ వై. ఆర్. ఎన్. కాలేజీలో ఈ శిబిరం నిర్వహిస్తారు. నేత్ర రోగులు జనవరి 31 వ తేదీ నాటికి అక్కడకు చేరాలి. (మ. వి.)

రాజమండ్రి, జనవరి 25: ఆలుకులోని ఆక్మమాలు టెక్స్టైల్ సిబ్బంది, పర్మనెంట్ యూనియన్‌కు పాలకవర్గానికి మధ్య అసిస్టెంట్ లేబరు కమిషనర్ నిర్వహించిన రాజీ సంభాషణలు విఫలమైనాయి.

గుడివాడలో అధికార కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం

గుడివాడ, జనవరి 25: గుడివాడ లోక్‌సభ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ మాగంటి అంకినీడు పోటీ చేస్తున్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయానికి జనవరి 22 న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ రేజాల బుచ్చిరామశేషయ్య శ్రేష్ఠి ప్రారంభోత్సవం చేశారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు పతాక ప్రతిష్ఠ జరిపారు. సభకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కోగంటి రాజబాపయ్య అధ్యక్షత వహించారు.

ప్రస్తుత దేశ పరిస్థితులు, ప్రజాస్వామ్య సామ్యవాద స్థాపన ఆవశ్యకత, వాటిని అమలు పర్చడంలో అధికార కాంగ్రెస్, ఇందిరా గాంధి ప్రభుత్వాలు కనబరుస్తున్న ఆసక్తి, నిర్మాణాత్మకమైన దీక్షతో ఆచరణలో పెట్టుట మున్నగు విషయాలను గురించి వివరిస్తూ, అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చిన శ్రీ మాగంటి అంకినీడును గెలిపించాలని శ్రీయుతులు మంటా కృష్ణమూర్తి (ఎం. ఎల్. సి.), ఎర్నేని సుబ్రహ్మణ్యం (ఎం. ఎల్. ఎ.), చెన్నంసెట్టి పాండురంగారావు (ఎం. ఎల్. ఎ.), శ్రీమతి వల్లభనేని కమలకుమారి (ఎం. ఎల్. సి.) గుడివాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొడాలి జగన్మోహనరావు ప్రభృతులు విజ్ఞప్తి చేశారు. శ్రీ మాగంటి అంకినీడు మాట్లాడుతూ ఇందిరాగాంధి నాయకత్వాన్ని బలపరుస్తామని, అధికార కాంగ్రెస్ విధానాలను బలపరుస్తానని తెలుపుతూ తనకు విజయం చేకూర్చవలసిందిగా అభ్యర్థించారు. పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఎం.వి.ఎస్. బ్రహ్మానందం తొలుత స్వాగతం చెప్పి, తర్వాత వందన సమర్పణ చేశారు.

కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యవర్గం

బందరు, జనవరి 25: కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యవర్గం ఎన్నికలు జిల్లాపరిషత్ ఛైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జనవరి 7 న జరిగాయి. శ్రీ ఎ. వి. సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడుగాను, శ్రీ సూరపనేని పద్మనాభయ్య ఉపాధ్యక్షుడుగాను శ్రీ వి. సన్యాసిరాజు కార్యదర్శిగాను, శ్రీయుతులు కె. సుబ్బారావు, బూరగడ్డ వాయునందనరావు, గద్దె వెంకట సత్యనారాయణ, మొక్కపాటి వెంకటేశ్వరరావు: సభ్యులుగా ఎన్నికయ్యారు. (మ. వి.)

ముఖ్యమంత్రితో విభేద కారణం

ఎన్నికల ప్రచారసభలో శ్రీ పి. వి. జి. రాజు వివరణ

విశాఖపట్నం, జనవరి 25: లోక్‌సభకు విశాఖపట్టణం నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీ పి. వి. జి. రాజు స్వయంగా ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలో జరిగిన సమావేశానికి వివిధ పార్టీలవారు హాజరయ్యారు.

ఇంతవరకు తెలంగాణా నుంచి ఎవరూ ముఖ్యమంత్రి పదవి నలంకరించలేదని కాగా తెలంగాణా నాయకుని ఒకరిని ముఖ్యమంత్రిగా చేయాలని తాను సూచించినందున తనకు ముఖ్యమంత్రికి మధ్య అభిప్రాయ బేధాలు కలిగినవని, తాను కొత్త కాంగ్రెస్ సభ్యుడనైవున్నందున, తాను పార్టీ టికెట్ కోరగా నిరాకరించబడినందున ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేయుచున్నట్లు శ్రీ పి. వి. జి. రాజు అన్నారు. తాను ఎన్నుకోబడితే శ్రీమతి ఇందిరాగాంధిని బలపరుస్తానని కూడా ఆయన అన్నారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ ఎం. వి. రెడ్డి (కొత్త కాంగ్రెస్) అధ్యక్షత వహించారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ జి. అచ్యుత రామరాజు (జ. సం.) ప్రసంగిస్తూ తనకు ఇంతవరకు పార్టీనుంచి ఎలాంటి ఆదేశం రానప్పటికీ నాలుగు పార్టీల ఫ్రంట్ శ్రీ పి. వి. జి. రాజును బలపరచనున్నట్లు తెలుపుతున్నారు.

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ బి. ఎస్. మల్లికార్జునరావు, మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పింగవరపు సుబ్బారావు, శ్రీ జె. ఎల్లాజీరావు, (పాతకాంగ్రెస్,పట్టణ సంఘ కార్యదర్శి) శ్రీ బోసు సత్యనారాయణ, శ్రీ ఎస్. అప్పారావులు ప్రసంగించారు.

పట్టణ కొత్త కాంగ్రెస్ సంఘం అధ్యక్షుడు శ్రీ కె. బలరాం స్వాగతం చెప్పారు. శ్రీ ఎస్. ఆళ్వార్‌దాస్ (పాత కాంగ్రెస్) శ్రీ ఎస్. అప్పిరాజు (కొత్త కాంగ్రెస్) ప్రభృతులు సభకు హాజరైనవారిలో వున్నారు.

ఖమ్మంజిల్లాలో 809 పోలింగ్ కేంద్రాలుఏర్పాటు

ఖమ్మం, జనవరి 25: ఖమ్మంజిల్లాలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి గాను 800 పోలింగ్ స్టేషనులు యేర్పాటు చేయబడినట్లు కలెక్టర్ శ్రీ ప్రేమ్‌చంద్ మాథుర్ తెలిపారు. ఇదిగాక మహబూబాబాద్ తాలూకాలోనూ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో కూడా, ఖమ్మంజిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల తాలూకు పోలింగ్ కేంద్రములు ఉన్నవని ఆయనచెప్పారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తము అధికారుల సమావేశం జరిపి, వివిధకార్యక్రమాలనుముగించుటకుయేర్పాట్లు అన్నీ జరిగినట్లు తెలిపారు. (మ.వి.

అద్దెకు యివ్వబడును

ట్రాన్స్‌పోర్టు, ఆఫీసులకు, బ్యాంకులకు ఉపయోగపడు 5000 చ. అడుగుల స్థలం (మేలో నిర్మింపబడిన విశాలమైన కొత్తభవనం విజయవాడ వన్ టవున్ లో హిందూ హైస్కూలు దగ్గర) మెయిన్ రోడ్డుపై అద్దెకు ఇవ్వబడును. అన్నివసతులు కలవు. వివరములకు:

మాజేటి ప్రహ్లాదరావు,
(ఫోను : 6740)
పూలబావి వీధి, విజయవాడ - 1.

ది బ్యాంకు ఆఫ్ ఇండియా యిప్పుడు తన 12 వ మొబైల్ (సంచార) బ్రాంచితో మీ గుమ్మంవద్దనే వున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోగల ఈ క్రింద పేర్కొన్న గ్రామాలకు "సంచార శకటం"లో వచ్చి బ్యాంకింగ్‌సేవ కొనసాగిస్తుంది.

సంచార శకటంపై బ్యాంకు...

- ★ పెనుగుదురు
- ★ గురజానపల్లి
- ★ కరప
- ★ మల్లవరం
- ★ ఉండూరు
- ★ అచ్చంపేట
- ★ పర్నవరం
- ★ పండూరు
- ★ కొరంగి
- మరియు ★ వేములవాడ

నేడు (26—1—1971) ప్రారంభంకానున్న ఈ మొబైల్ బ్యాంకు మా

కాకినాడ బ్రాంచి

(21—9—13) రాజా రామ్‌మోహన్‌రాయ్‌రోడ్ కాకినాడ—1) వద్ద వుంటుంది.



గోవాలోని పానాజి, బోర్డెమ్ (బిఛోలిం)ల వద్ద వున్న మా మొబైల్ బ్రాంచి యూనిట్లు త్వరలోనే ప్రారంభంకాగలవు.

బ్యాంకు ఆఫ్ ఇండియా

మీ ట్రాక్టరు కొరకు నమ్మకమైన శక్తి



కిర్లోస్కర్ ఆర్ ఎ

ఏర్‌కూల్ ఇంజను
★భారత దేశంలో ఏర్ కూల్డ్ ఇంజన్ల విస్తార నిర్మాతల తయారీ

Kirloskar

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లి.,
కర్మాగారములు: పూనా మరియు ఫరీదాబాద్
® రిజిస్టర్డ్ యూజర్ —కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లి., పూనా-3.

తమ భూములలో ట్రాక్టర్లను ఉపయోగిస్తున్న వ్యవసాయదారులు, తమ ట్రాక్టర్లను నడిపించే కిర్లోస్కర్ ఆర్ఎ ఇంజన్ల మీద, అవి అత్యుత్తమంగా, పొదుపుగా, ఇబ్బందులు లేకుండా పని చేయటం వల్ల, పూర్తి నమ్మకం కలిగియున్నారు. వీటిలో నమ్మకం పొదిగియుండ టటం వల్ల, కిర్లోస్కర్ ఆర్ఎ ఇంజన్లతో నడుపబడుచున్న ట్రాక్టర్లు భారతదేశంలో విస్తారంగా అమ్మబడుతున్నాయి.

శక్తివంతమైన యదార్థాలు:

- కిర్లోస్కర్ ఆర్ఎ ఏర్‌కూల్డ్ ఇంజన్లు మండు టెండలలో గాని, గడ్డ కట్టే చలిలో గాని, ఎట్టి ఉష్ణోగ్రతలోనైనా తట్టుకుని, గంటల తరబడి అత్యుత్తమంగా పనిచేస్తాయి.
- ఉప్పు నీటి చెక్కులు కట్టటం, నీళ్లు కారటం ఉండదు. నీళ్లు కారే నీటి పంపు లేదు. రేడియేటరు గాని హోస్ పైపుగాని లేవు.
- శ్రద్ధ చూపవలసిన లేక మార్చవలసిన భాగాలు చాలా కొద్ది.
- బరువుకు మించిన అద్భుతమైన శక్తి నివ్వగల సరళమైన కుదిమట్టపు నిర్మాణం.
- చాలా తక్కువ నూనె ఖర్చు. ఇబ్బందులు లేకుండా చాలా కాలం పని చేస్తుంది. నిర్వహణ మిక్కిలి తేలిక.
- అన్ని రకాల విడి భాగాలు, అమ్మకం తరువాత సర్వీసు భారతదేశం అంతటా మా అధికారం పొందిన డీలర్ల ద్వారా లభిస్తాయి.

STUSA 718

రైతులారా!

హిందుస్థాన్ ఏంటిబయోటిక్స్ లిమిటెడ్, పింప్రి, పూనా-18 వారి
ఆరోఫంగిన్ మరియు స్ట్రెప్టోసైక్లిన్
(శిలీంధ్రనాశక ఏంటిబయోటిక్) (క్రిమినాశక ఏంటిబయోటిక్)
మీ కిప్పుడు చేరువలో లభిస్తున్నాయి!!

మీ వరి పంటకు, నిమ్మ, ద్రాక్ష తోటలకు, జీలకఱ్ఱ, ప్రత్తి, మిరప పంటలకు, పురుగు తెగుళ్లు మరియు బూజు తెగుళ్ల నుండి, ఇవి రక్షణ కల్పిస్తాయి. తేలికగా లభిస్తాయి. మీపైరు ఏపుగా పెరుగుటకును, ఎక్కువ దిగుబడి వచ్చుటకును, మీ లాభాలు ఇనుమడింపుటకును తోడ్పడే ఈ రెండు ఏంటిబయోటిక్ ఔషధాలు చిల్లర గాను, టోకు గాను లభిస్తాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు

హైదరాబాద్ జిల్లా
మెస్సర్స్ డెక్కన్ సీడ్ స్టోర్స్
పురుషోత్తం నివాస్, 46, బషీర్ బాగ్,
హైదరాబాద్-29 (ఏ.పి.)

అనంతపూర్ జిల్లా
మెస్సర్స్ తుల్జాభవాని ఫర్టిలైజర్స్
న్యూ బస్ స్టాండ్, ఉరవ కొండ,
(వయా గుంతకల్) జిల్లా-అనంతపూర్ (ఏ.పి.)

ఆంధ్ర ప్రదేశ్ కంతటికి
(హైదరాబాద్, కర్నూల్, అనంతపూర్, జిల్లాలు మినహాయించి)
మెస్సర్స్ ఉషా అగ్రో-కెమికల్స్,
ఏలూరు రోడ్, గవర్నర్‌పేట విజయవాడ-2 (ఏ.పి.)

Pra 703

రేడియో

బుధవారం, జనవరి 27
శక 1892 మాఘ 7

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—10 భక్తిరంజని, 6—40 గ్రంథ్‌సాహెబ్ పఠనం, 7—00 తె.వా., 7—15 చిత్రసీమ,7—30పి. జె.కారేకర్, 8—30 లలితా పంచవదన్:మధ్యాహ్నం: 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 మహిళాసమాజం, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., సా: 5—30 విజయవాడ వలె,5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా.,6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా.,7—15 వ్యవసాయదారులకు, 7—30 చిత్రసీమ, 7—45 విజయవాడ వలె, 8—15 జానపదగేయాలు, 8—30 లలితా పంచవదన్, 9—15 చిత్రసీమ, 10—00 అన్వార్ హుస్సేన్‌ఖాన్, 10—35 ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా.,7—15 హైదరాబాద్ వలె,8—30 హైదరాబాద్ వలె, మధ్యాహ్నం: 11—45 ఉన్నత పాఠశాలలకు,12—05 చిత్రతరంగిణి,12—30 కార్మికుల కార్యక్రమం,ఫిల్మ్‌సంగీతం,1—00 మహిళా సమాజం,1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., 2—01 హీరాబాయి బరోడేకర్, 5—30 చిత్తూర్ కె. ఎల్.రంగనాయకి, 5—55స్థానిక ప్రకటనలు,6—05 ప్రాం. వా.,6—15 లలిత సంగీతం,6—25 వ్యవసాయ దారులకు వార్తాప్రసారం,6—30 జానపద గేయాలు, 6—45 వెలుగుబాట, 7—00 తె. వా.,7—15 పంటసీమలు, 7—45 భావకవి—నాటిక, రచన: వి. ఆర్. నార్ల, 6—15యువభారతి, 9—15కవిరాజ భగవద్గీత ఉక్తివైచిత్రి, [illegible] 10—00 చిత్తూర్ కె. ఎల్. రంగనాయకి, 10—35 ప్రసారసమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం మంగళగానం, 6—45 సంగీతావృతం, శీర్కాళి ఎస్. గోవిందరాజన్, 7—30విదంబరం ఎస్.జయరామన్, టి.కె. రామచంద్రన్: వయొలిన్, ఎమ్.వి. రామమూర్తి:మృదంగం, 8—45 చిత్రగానం, 9—15 గీతమంజరి, 9—30 ఆర్. కమలు:వయొలిన్. మధ్యాహ్నం: 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, ఇక్షైక్కోలం: పి. ఆర్. మణి, 8—45 వాద్య సంగీతం,11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎవలె, 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె.వా., సాయంత్రం: 6—05 మద్రాస్ ఎ వలె,: 6—30 ఉభయ భారకం—నాటిక, రచన: పెండ్యాల నాగాంజనేయులు, 7—00తె.వా., 7—15విజయ భారతం, 8—15 సంగీత మంజరి, 8—30 మద్రాస్ ఎ వలె, 10—35 ప్రసార సమాప్తి.

రాముడు: భయపడకురా! నీ మీద ఈగనుకూడా వాలనివ్వను. ఇక నే నంటావా! నేను పట్టుబడటమే మంచిది. ఇంక ఈ బాధలు పడలేను.

సౌనకాలు: నీ విడకోసం నువ్వు పాటుపడ్డమే నీకు బాధగావుందా? ఇక నేను ఏమనుకోవాలి? నీ కోసం కొండలూ. కోనలూ తిరిగి పులి నోట్లోనో. పోలీసుల చేతులోనో. ఎక్కడ పడతానో నని ఏడుస్తూ, ఇంత దబ్బు ఎక్కడి దంటారేమోనని — జాక్‌పాట్ టిక్కెట్లు కొని లోకాన్ని ఏమారుస్తూ, ఎన్ని అవస్థలు పడుతున్నానో!...

ఈ విచిత్ర మిత్రులను
'ద్రోహి' చిత్రంలో
చూడండి!

రాష్ట్ర విద్యామంత్రి పుతుని నిరాహారదీక్ష

హైదరాబాద్, జనవరి 25: ఉస్మానియా యూనివర్సిటి సిండికేట్ సభ్యుడు శ్రీ పి.వి. రంగారావు నిన్న సాయంత్రం 8 గంటల నుంచి సానుభూతి నిరశన దీక్ష ప్రారంభించారు. (శ్రీ రంగారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావుకుమారుడు)

అయిదవ టెస్టు :

డి ఒలివేరా సెంచరి

మెల్బోర్న్, జనవరి 25: ఇక్కడ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మధ్యజరుగుతున్న అయిదవ క్రికెట్ టెస్టులో, ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్సులో 392 పరుగులు చేసింది. డిఒలివేరా 117 పరుగులతో సెంచరీచేశాడు.

నేటి ఆట ఆఖరుకుప్రతిగా ఆస్ట్రేలియా 2 వ ఇన్నింగ్సులో ఒకవికెట్టు నష్టానికి 70 పరుగులు చేసింది. ఒక్కరోజు ఆటవుండగా, ఈ టెస్టు సమంకాగలదని చెప్తున్నారు.

ఇంగ్లండ్ కెప్టెన్ ఇల్లింగ్‌వర్త్ తోడ్పాటుతో, డి ఒలివేరా సెంచరీచేసి ఇంగ్లండును ప్రమాదమునుండి తప్పించాడు. నాల్గవటెస్టు రెండవ ఇన్నింగ్సులో కూడా, ఇతడు, బాయ్‌కాట్ తోబాటు ఇంగ్లండ్ విజయమునకు తోడ్పడినిధిశాలి.

ఆస్ట్రేలియా 2 వ ఇన్నింగ్సులో విల్లిస్ స్టాక్‌పోల్ (18) వికెట్టుతీసుకొన్నాడు. లారీ 39, చాపెల్ 4 తో బాట్‌చేస్తున్నారు.

స్కోరు:

ఆస్ట్రేలియా: 493, 70(1 వికెట్టుకు)

ఇంగ్లండ్: 392 (బాయ్‌కాట్ 12, లక్‌హర్స్ట్ 109, ఎడ్రిచ్ 9, ఫ్లెచర్ 13, ఒలివేరా117, ఇల్లింగ్‌వర్త్ 41, నాట్ 19, స్నో—1, లెవర్ 19 రన్‌ఔట్, అండర్‌వుడ్ 5, విల్లిస్ 5 నాట్‌ఔట్, గ్లీసన్, థామ్సన్ చెరి 3 వికెట్లు).

సీనియర్ డబుల్సు: పి. సేన్, బందే అలిఖాన్—జవహార్‌హుస్సేన్, పార్ట్‌నర్ (పై గెలుపు).

63 ఏండ్ల జాధార్‌బైసోని (గొండియా), 7 ఏండ్ల అపోర్వాలాకు ప్రత్యేక బహుమతు లివ్వబడినవి.

కొత్తగూడెం షటిల్‌లో శోభా శివస్వామి ఘనత

కొత్తగూడెం, జనవరి 25: స్థానిక కొల్లరీస్ ఆఫీషియల్స్ సంఘంవారిచే నిర్వహించబడిన షటిల్‌బాడ్మింటన్ టోర్నమెంటులో కుమారి శోభాశివస్వామి స్త్రీలసింగిల్స్, డబుల్సు మిక్సెడ్‌డబుల్సు మూడింటిలోగెల్చి "ట్రిపుల్ క్రౌన్" సాధించి ఘనతపొందింది.

ఫైనలు ఫలితాలు:

సీనియర్స్: జహూర్‌హుస్సేన్ — పి. సేన్ 15—5, 15—10, స్త్రీలసింగిల్స్: శోభా శివస్వామి — కుమారి ఆషిమా 11—3, 11—9, డబుల్సు: కుమారి శోభా, ఆషిమా—ఆషా, గౌరి 17—16, 15—4, మిక్సెడ్ డబుల్సు: పి. సేన్, శోభా—జహూర్, ఆషిమా 11—15, 15—12, 15—6, వెటరన్స్: రషీద్‌ఫరూకి — చక్రవర్తి,డబుల్సు ఫరూకి, బాలకృష్ణ — బి. యస్. సింగ్—వి. కె. యస్. రాజన్ 15—11, 15—3, (కొత్తగూడెంవర్క్‌షాప్ జూనియర్స్: జి రఘురామ్ — నిర్మల్‌సింగ్ 15—4, 15—1

మద్రాసుకు రోహింటన్ బారియా ట్రోఫీ

విశాఖపట్నం, జనవరి 25: ఆంధ్ర విశ్వవిద్యాలయముఁరి ఆధ్వర్యమున ఈ సంవత్సరం నిర్వహించబడిన అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనలులో మెరాల్డు బొంబాయిని 141 పరుగులతేడాతో ఓడించి, మద్రాసు విశ్వవిద్యాలయము మొదటిసారిగా అఖిలభారత చాంపియన్‌షిప్ సాధించి, రోహింటన్‌బారియా ట్రోఫీ గెల్చుకుంది.

బాటింగ్‌లో ఏటుకుందువలె, బౌలింగ్‌లో భార్గవ మెహతా మద్రాసుగెలుపుకు సారధిగా వున్నాడు. ముఖ్యంగా ఈ పోటీలో, మెహతా 14 వికెట్లు తీసుకోటం గమనీయం.

స్కోరు:

మద్రాసు: 238, 299.

బొంబాయి: 182, 214.

మద్రాసులోగడ మూడుసార్లు (1943, 1962, 1963 లో) ఫైనలు చేరింది. గెల్వటం ఇదేమొదటిసారి. బొంబాయి 22 సార్లు, మైసూరు 3 సార్లు, ఉస్మానియా (1967) ఒకసారి ఈ ట్రోఫీగెల్చాయి.

అహమ్మదాబాద్‌క్రీడోత్సవం సమాప్తి

అహమ్మదాబాద్, జనవరి 25: ఇక్కడ జరిగిన అఖిలభారత అంతర్‌రాష్ట్ర క్రీడోత్సవం నిన్న ముగిసింది.

వివాదగ్రస్త పరిస్థితులలో ఫైనలుచేరిన ఆసియా బంగారుపతకవిజేత కమల్‌జిత్ సంధూ 400 మీటర్లలో పరుగిడి 56.9 సెకన్లలోగెల్చి, నూతన రికార్డు స్థాపించింది.

ఈ పోటీలలో ముఖ్యంగా జూనియర్స్ కొత్త రికార్డులు స్థాపించుట విశేషం. 18 లోపు బాలురవిభాగంలో డికెత్‌లాన్ 100, పోల్‌వాల్ట్‌లోగెల్చిన డాయిల్ 200 మీటర్లు పరుగులో విన్న ప్రథమబహుమతి అందుకొన్నాడు.

200 మీటర్లపరుగులో సుచాసింగ్, 21.6 సెకన్లలోగెల్చి ప్రథమబహుమతిఅందుకొన్నాడు. ధావన్ (గోళ) కు 2 వ బహుమతి వచ్చింది. ట్రిపుల్‌జంప్‌లో, రఘునాధన్ లాంగ్ జంప్‌లో శివసింగ్ హైజంప్‌లో గెల్చారు. కన్యాన్మైన 50 కి. మీ. నడకలో ఆంధ్ర ప్రతినిధిగా రామ్‌నారాయణ్ 5 గం. 8 ని. 40.2 సెకన్లలో ప్రథమబహుమతి పొందాడు.

బాపట్లలో అంతర్రాష్ట్ర చెడుగుడుపోటీలుప్రారంభం

బాపట్ల, జనవరి 25: ప్రథమ అంతరాష్ట్ర చెడుగుడు పోటీలు జనవరి 14వ తేదీన స్థానిక టవును హాలు రీడింగ్‌రూమ్ క్లబ్బు ఆట స్థలములో ప్రారంభించబడ్డాయి. ఈ పందెములలో పాల్గొనటానికి వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 150 దాకా జట్లు వచ్చాయి.

ఇంతవరకు 14వ తేదీ నుండి 64 జట్లు పోటీలలో పాల్గొని, చెడుగుడు ఆట ఆడాయి. ఈ ఆటలు జనవరి 24 వరకు "లీగ్" పంథాలో జరుపబడతాయి. ఇంతవరకు ఆడిన జట్లలో చింతాయపాలెం, పందిరాజతోట, కనగానివారిపాలెం, వేటపాలెం జట్లు మంచి ప్రతిభను చూపించాయి.

ఈ పోటీలలో 24 వరకు "మహిళల కబాడి" పందెములు జరుగుతాయి. మద్రాసు నుండి, హైదరాబాద్ నుండి, ఏలూరు నుండి బాపట్ల నుండి ఆరు మహిళల జట్లు పాల్గొంటాయి. ఈ నెం 20—24 తేదీల మధ్య పోటీలు జరుగుతవి. (ఏ.వి)

నల్గొండలో స్టేడియం ఆవశ్యకత

నల్గొండ, జనవరి 20: నల్గొండ జిల్లా 11వ వార్షిక ఆటల పోటీలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ అక్కిరాజు వాసుదేవరావు ప్రారంభిస్తూ, నల్గొండలో స్టేడియం నిర్మాణ ఆవశ్యకత ఎంతో కలదని, స్థానికులు పూనుకుంటే తాను సినిమా నటుల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అందుకు కావలసిన సొమ్ము సేకరించడానికి తాను ప్రయత్నించగలనని హామీ యిచ్చారు.

సభకు శ్రీ జి.ఎస్. రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట స్వాగతం చెప్పారు.

ఇతర వార్తలు

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఫైనలులో ఓడించి, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కిషన్‌ప్రసాద్‌ట్రోఫీ తిరిగి గెల్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీ స్కోరు:

ఎస్. బి. హెచ్: 175, 219, ఎస్. బి. ఐ: 178, 144 (మురుగేశ్ ఆలిబేగ్ 51 నాట్‌అవుట్, జహీద్ అలిఖాన్ 45—5 వి, బి. మోహన్ 60—4 వి).

ఆంధ్రప్రదేశ్ పోలీసుప్రతినిధి, పురణ్ సింగ్, భారతశైలి కుస్తీఫైనలులో, అభిమన్యును ఓడించి మూడవసంవత్సరం వరుసగా 'ఆంధ్రకేసరి' బిరుదు సాధించాడు.

స్వర్గీయ ఎస్. ఎ. రహీం (ప్రఖ్యాతఫుట్‌బాలర్) పుత్రుడు సయ్యద్ సహీద్‌హసీంను ఆంధ్ర జూనియర్ ఫుట్‌బాల్‌జట్టుకు కెప్టెన్‌గా ఎన్నిక చేశారు.

రాష్ట్రంలో రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 25: రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే కవాతులో రాష్ట్ర గవర్నరు శ్రీ ఖండూభాయ్ దేశాయ్ వందన స్వీకారంచేస్తారు.

ఈ కవాతుప్రదర్శనలో సైనికులు, రాష్ట్ర పోలీసులు, హోంగార్డులు, ఎన్. సి. సి., ఆశ్విక దళం (పోలీసులు), అగ్నిమాపకదళం వారు పాల్గొంటారు.

ఆతర్వాత గవర్నరు ప్రసంగిస్తారు.

రేపుసాయంత్రం ఆయన రేడియోలో ప్రజలకు ఒక సందేశమిస్తారు.

చార్మినార్, సచివాలయభవనాలు, అసెంబ్లీ భవనాలు, పబ్లిక్‌గార్డెన్స్ తాలూకు రెండు ద్వారాలను రేపురాత్రి విద్యుద్దీపాలతో అలంకరిస్తారు.

ఒక్క హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలన్నింటిలోనూ, పోలీసు హోంగార్డులు, ఎన్. సి. సి. దళాలు జరిపే కవాతులో జిల్లాకలెక్టర్లు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.

థాయ్, కంబోడియాల సరిహద్దు మూసివేత

న్యూఢిల్లీ, జనవరి 25: థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య గల సరిహద్దు వద్ద సైనిక పరిస్థితి క్షీణించినందువల్ల కంబోడియాతో తనకు గల సరిహద్దును థాయ్‌లాండ్ మూసివేసినట్లు బి.బి.సి. ప్రకటించింది.

అందరి ఆదరాభిమానములుపొంది క్రిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తున్నది.

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

మ్యునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్, కాకినాడ ఫోన్: 742

రోజూ 2 ఆటలు సా. 6, రా. 9—15 గం. కు.
26 మంగళవారం, ఆదివారాలు మ్యాటినీ2—45 గం. కు.

★ ఏరినాలో ఒకేసారి 18 సింహములు, పులులు విన్యాసములు.
★ అంతర్మధ్యంలో వీజటితో ఫూయల ప్రదర్శనలు.
★ వరల్డ్ చాంపియన్నచే 7 వైర్ మీద ప్రదర్శనములు.
★ బాలికచే 40 అ. డైవింగు.
★ మిస్టర్ యూనివర్స్ బిరుదాంకితులు శ్రీ మనోహర్ ఐచ్ చే కండరముల ప్రదర్శనలు.
★ ఏనుగుచే శిరవిపించుకొన్న ప్లాస్టిక్ బాలిక ప్రదర్శనములు.
★ గులాంమహమ్మద్‌చేయు ఆశ్చర్యకర ముగ్గొలువు పూయలప్రదర్శనలు.
★ ఏనుగు సైకిల్, ఎలుగుబంటి మోటారు సైకిల్ త్రొక్కుట.

64 అందాలభామలు, 201 అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన కళాకారులు, 7 సింగులు 56 సింహములు, పులులు ఎలుగుబంట్లు, 12 గుర్రాలు, 2 ఆఫ్రికన్ జీబ్రాలు మొదలగునవి పాల్గొనును.

ప్రవేశపురేట్లు పెద్దలకు:
స్పెషల్ రు. 4 — 1 వ క్లాసు రు. 3— 2 వ క్లాసు రు. 2— గ్యాలరి రు. 1
3 నుండి 10 సం. లోపుపిల్లలకు.
స్పెషల్ రు 2 —, 1 వ క్లాసు రు.1—50, 2వ క్లాసు రు. 1—, గ్యాలరి రు.0—6

ప్రతిరోజూ ఉ. 8 నుండి 11—30 గం. వరకు స్పెషల్, 1 వ క్లాసుకు టిక్కట్లు అడ్వాన్సుగా అమ్మబడును.

లయన్సుక్లబ్ విజయవాడ
సేవా కార్యక్రమాల సహాయార్థం
30-1-1971 శనివారం
రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాల్, విజయవాడ.
ప్రసిద్ధ సినీతార
కుమారి చంద్రకళ, బృందంచే
నృత్య ప్రదర్శన

ప్రవేశరుసుము: పేట్రన్సు: రు 50/—
డోనర్సు: రు. 25/—

టిక్కెట్లు లభించుచోట్లు:
1. వి. ఎస్. ఆర్. శాస్త్రి,
సెక్రెటరీ, లయన్స్‌క్లబ్, విజయవాడ. శ్రీ విష్ణు అండ్ కో., లీసెంటరాఫ్
2. మెసర్స్ షా ప్రతాప్‌మల్ అమోలోక్‌చంద్ అండ్ కో
మెయిన్‌రోడ్, విజయవాడ—1.

బ్రహ్మాండమైన సంక్రాంతి బహుమతులు...

స్పెషల్ బహుమతులు
రు. 30 లక్షలు

ఒక స్పెషల్ మొదటి బహుమతి (10 సిరీస్‌కు ఉమ్మడి) రు. 10 లక్షలు
రెండు స్పెషల్ రెండవ బహుమతులు ఒక్కొక్కటి రు. 5 లక్షలు చొప్పున (ప్రతి అయిదు సిరీస్‌కు ఒకటి) రు. 10 లక్షలు
అయిదు స్పెషల్ మూడవ బహుమతులు ఒక్కొక్కటి రు. 2 లక్షలు చొప్పున (పది సిరీస్‌కు ఉమ్మడి) రు. 10 లక్షలు

మామూలు బహుమతులు రు. 35 లక్షలు
మొత్తం రు. 65 లక్షలు - 6118 బహుమతులు

తమిళనాడు ప్రభుత్వం
బ్రహ్మాండమైన ఈ సంక్రాంతి డ్రాలో
లక్షలు గెల్చవలసిందిగా మిమ్ము ఆహ్వానిస్తున్నది.
డ్రా తేది: 8-2-1971
ఇంతవరకు తమిళనాడు రాఫిల్ 208 మందిని లక్షాధికారులను చేసింది !
కేవలం రెండు రూపాయల పెట్టుబడితో మీకు లక్షలు గెలుపొందే అవకాశం
టిక్కెట్టు ఖరీదు రు. 2/- మాత్రమే. అమ్మకం కొనసాగుతోంది! త్వరపడండి!
తమిళనాడు రాఫిల్
టిక్కెట్లు కొనండి
జారీ చేసినది : డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ తమిళనాడు ప్రభుత్వం మద్రాసు-9

ఏ రాష్ట్రం ఎన్నడూ యివ్వని బ్రహ్మాండమైన బంపర్ బహుమతులు.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ఆంధ్రప్రభ

భారత రాజ్యాంగం నాడు - నేడు

శ్రీ ముద్గసాని రాంరెడ్డి

భారత దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపొంది నేటికి ఇరువది యొక్క సంవత్సరాలు గడచినవి. నేటి దినముననే భారతీయులు తమ కొక రాజ్యాంగాన్ని రూపొందించుకొని తమకు తాముగా సమర్పించుకున్న పర్వదినము. 308 రాజ్యాంగ పరిషత్ సభ్యులు దాదాపు మూడు సంవత్సరాలు అవిరళ కృషి చేసి, అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి 1949 నవంబరు, 26వ తేదీన బృహత్తరమగు రాజ్యాంగ ప్రతిని మంజూరు చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటికంటె బృహత్తరమగు రాజ్యాంగమని ప్రఖ్యాతిగాంచినది. ఇందులో తొమ్మిది అనుబంధములు, 22 అధ్యాయములు, 395 సూత్రములే గాక వాంటికి అదుపులు, మినహాయింపులు కూడ వున్నవి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 24 సవరణలు జరిగినవి. ఇంత తక్కువ ప్రాయంలో యిన్ని సార్లు సవరింపులు జరగడం బహుశా అధికమనే చెప్పవచ్చు. కాని మారుతున్న కాలానికి అనుగుణమగు మార్పులను సంతరించుకుంటూ ప్రగతి పథంలో పయనించడం సజీవ రాజ్యాంగ లక్షణము. సవరణలు ప్రతిపాదింపబడని రాజ్యాంగం, మార్పు నాకాంక్షించని ప్రజలు, విప్లవాలు రాని రాజ్యాలు ప్రపంచంలో వుండవనే చెప్పవచ్చు. రాజ్యాంగం రాజ్యపాలనా [illegible]ను సుకరము చేయుటకు నిర్దేశింపబడిన లక్ష్యమే కాని మార్పు [illegible] పవిత్ర గ్రంథరాజము కాదు. మన రాజ్యాంగం సార్వత్రికతకు, జటిలతకు, శైథిల్యానికి, కఠినతకు, సంక్షిప్తీకరణకు, విస్తరణకు వాసిగాంచినది. కాలానుగుణంగా మన రాజ్యాంగం కేంద్రీకృత ప్రభుత్వ పాలనను, వికేంద్రీకృత పాలనా విధానమునకు అనువుగా రూపొందింపబడినది. అయినా అన్ని పరిస్థితులను అవలోకనం చేసుకొని, అన్ని కాలాలకు, పరిస్థితులకు సరిపడు రాజ్యాంగాన్ని ఎంతటి మేధావులైనా రూపొందించలేరు. అందువల్లనే రాజ్యాంగానికి కాలానుగుణమగు మార్పులు తప్పనిసరియై సవరణలు రూపొందుతవి. కాని రాజ్యాంగంలో జరిగే మార్పులు ప్రజాశ్రేయస్సుకు, అభ్యుదయానికి అనుకూలంగా పరిణమించాలి. ప్రభుత్వాధినేతల క్షణికోద్రేకాలకు, పార్టీ ప్రయోజనాలకు రూపాంతరంగా రూపొందితే, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టుసడలి, వ్యక్తి స్వేచ్ఛ కుంటుపడుతుంది. అందువల్ల పరిపాలనా పాటవం పతనమై, రాజ్యాంగ స్థిరత్వం లుప్తమై పోతుంది. రెండు శతాబ్దాల కాలంలో ఫ్రాన్స్ దేశంలో పదుసార్లు కొత్త రాజ్యాంగాలు రూపొంది, రాజ్యాంగ స్థిరత్వానికే విఘాతం ఏర్పడిన కాలంలో రాజ్యాంగాన్ని గూర్చిన గాథ ఒకటి వుంది. నాడు ఫ్రాన్స్ దేశపు రాజ్యాంగాన్ని కొనడానికి ఒక వ్యక్తి పుస్తక విక్రయశాలకు వెళ్ళి రాజ్యాంగం ఇమ్మని అడిగితే అది విక్రయించు చోటు చెత్త పుస్తకాల సంత అని విక్రయశాల యజమాని జవాబు చెప్పినాడట. మారుతున్న ప్రభుత్వాలు, అధికారాన్ని హస్తగతం చేసుకున్న పార్టీలు, అవసరమున్నా లేకపోయినా, పార్టీ ప్రయోజనాల కోసం, స్వార్థ చింతనా దృక్పథంతో రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదిస్తూ పోతుంటే, ఏ దేశపు రాజ్యాంగానికైనా, అది ఎంత ప్రశస్తమైనదైనా, నాడు ఫ్రాన్స్ దేశపు రాజ్యాంగానికి పట్టిన అధోగతియే పడుతుందనుటలో అత్యుక్తి లేదు. పదెనిమిదవ శతాబ్దంలోనే రూపొందిన అమెరికన్ రాజ్యాంగం కాలానుగుణమగు సవరణలు సంతరించుకుంటూ నేటికీ సమాజపు అవసరాల కనుగుణ్యంగా వుండటం గమనార్హము. ఇక ఇంగ్లాండులో లిఖితపూర్వక రాజ్యాంగం లేకుండానే సంప్రదాయాలకు కట్టుబడి అక్కడి సమాజం జాతి పురోగమిస్తూనే వుంది. ప్రథమ ప్రపంచ యుద్ధానంతరం జర్మన్ దేశానికి అతి ప్రశస్తమైన రాజ్యాంగం ఒనగూడినా— అది ప్రజాస్వామ్య సూత్రాల కెంత ప్రతీకగా రూపొందినా— హిట్లర్ నియంత యొక్క నియంతృత్వ పోకడల వల్ల, దాని కాస్కారం లేకుండా పోయింది. అందుకే కాలాన్ని కట్టడి చేయు శక్తి రాజ్యాంగానికి వుండదు. ప్రజావెల్లువలకు పరిస్థితుల ప్రభావానికి ప్రశస్తమగు రాజ్యాంగాలు కూడ నిలవజాలవు. ప్రభుత్వాధినేతల ప్రభావాలకు, ప్రలోభాలకు లోనగాకుండా వుండడానికి గాను, రాజ్యాంగ సవరణకు కొన్ని నిర్బంధాలను విధించడం జరుగుతుంది. మన రాజ్యాంగాన్ని సవరించడానికి త్రివిధమగు సవరణ పద్ధతులను ప్రతిపాదించారు. రాజ్యాంగంలో కొంత భాగాన్ని సవరించడానికి సాధారణ మెజారిటీ ఓట్లు సరిపోతవి. మరికొంత విభాగాన్ని సవరించడానికి మూడింట రెండువంతుల మెజారిటీ ఓటు అవసరమవుతుంది. ఇక మిగతా భాగాన్ని సవరించడానికి, మూడింట రెండువంతుల మెజారిటీయే గాకుండా, దేశంలో గల సగం రాష్ట్రాలు వాటి శాసనసభల ద్వారా అట్టి బిల్లుకు నామోదిస్తున్నట్టు తీర్మానించి రాష్ట్రపతికి పంపిన యెడల, రాష్ట్రపతి ఆ బిల్లు నామోదించుటకు వీలు కలుగుతుంది. ఉదాహరణ రూపంలో తెలుపాలంటె, రాష్ట్రాలలో గల శాసన పరిషత్తులను ఎత్తివేయుటానికి గల బిల్లును పార్లమెంటు ఆమోదించి రాజ్యాంగాన్ని సవరించడానికి సాధారణ మెజారిటీ ఓటు చాలును. ఇక రెండవ సవరణ పద్ధతి ననుసరించి, ప్రాథమిక హక్కులకు, నిర్దేశక సిద్ధాంతాలకు సంబంధించిన ప్రకరణాలను సవరించాలంటే మూడింట రెండువంతుల పార్లమెంటు సభ్యుల ఓట్లు అవసరమవుతుంది. మూడవ సవరణ పద్ధతి ప్రకారం, రాజ్యాంగపు ఏడవ అనుబంధంలో గల యూనియన్ లిస్టు, స్టేటు లిస్టు లాంటి ఆదాయపు పట్టికలను సవరించడానికి పార్లమెంటు సభ్యుల మూడింట రెండువంతుల మెజారిటీయే గాకుండా, సగానికి తగ్గని రాష్ట్రాల శాసనసభల యొక్క ఆమోద సూచక తీర్మానాలు కూడ అవశ్యములుగా పరిగణింపబడినవి. ఈ మూడవ సవరణ పద్ధతికి సంబంధించిన నిబంధనావళి రాజ్యాంగం యొక్క 368 సూత్రములో వివరించబడింది. దీని ననుసరించియే క్రింద పొందుపరచిన అంశములన్నీ వున్నవి.

(1) రాష్ట్రపతి ఎన్నికకు, నియమావళికి సంబంధించిన 54, 55 సూత్రములు, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారములకు సంబంధించిన 73 సూత్రము, రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వహణ విధులను తెలుపు 162 సూత్రము, మరియు కేంద్రపాలిత ప్రాంతముల పున్నత న్యాయ స్థానములకు సంబంధించిన 241 సూత్రము.

(2) కేంద్ర న్యాయస్థానము (నాలవ భాగంలో ఐదవ విభాగం) రాష్ట్రాల న్యాయస్థానములు (ఐదవ భాగంలో ఆరవ విభాగం) కేంద్రము, రాష్ట్రాల మధ్య శాసనాధికారముల పరిధి (ప్రథమ భాగంలో పదకొండవ విభాగము)

(3) ఏడవ అనుబంధంలో గల మూడు లిస్టుల మార్పిడి

(4) పార్లమెంటులో రాష్ట్రముల ప్రతినిధుల సమస్య

(5) రాజ్యాంగమును సవరించడానికి సంబంధించిన అంశములు

పై నుదహరించిన విషయాలను పరిశీలించిన యెడల పాఠకులకు రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టి, బుద్ధికుశలత, ఆలోచనా శక్తి అవగాహనవుతుంది. రాజ్యాంగంలో పొందుపరచిన ఏయే అంశాలకు ఎంతెంత ప్రాముఖ్యం వుందో పఠితలకు సులభగ్రాహ్యమవుతుంది. రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలన్నీ ముఖ్యమైనవి కావని రాజ్యాంగ పరిషత్తే పరోక్షంగా సూచించినది. అలాంటప్పుడు అన్ని రాజ్యాంగ సూత్రాల కంటె తలమానికమనదగిన 368 సూత్రమునే సవరించాలని పి.ఎస్.పి. నాయకుడు కే.శే. నాధ్‌పాయ్ గారు పార్లమెంటులో బిలును ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమో అన్న అంశాన్ని విజ్ఞులు విచక్షించు కోవాలి. ఇరవై యొక్క సంవత్సరాల్లోనే ఇరువదియినాలుగు మార్పులు రాజ్యాంగం సవరించబడడం విచారకరమని రాజ్యాంగ వేత్తల ఉద్దేశ్యము. అలాంటప్పుడు సులభ సవరణకు అవరోధంగా వున్న 368 సూత్రమునే తొలగించి, సాధారణ మెజారిటీ ఓటు ననుసరించి రాజ్యాంగ సూత్రాలన్నీ విచక్షణా రహితంగా సవరింపబడుట శోచనీయము.

గతంలో మన రాజ్యాంగంలో తేబడిన సవరణలన్నీ బలవత్తరములగు రాజకీయ, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల ఉత్పన్నమైనవన్న సంగతి పాఠకులకు తెలియనిది కాదు. గత రెండు దశాబ్దములలో దేశంలో చెలరేగిన విప్లవాత్మక పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగ సవరణలు అనివార్యములైనవి. కాని 1967, జనరల్ ఎన్నికల నాటి నుండి దేశంలో రాజకీయ చరిత్ర గతి మారింది. 1967 నుండి కాంగ్రెసు పార్టీ ప్రాతినిధ్యం కేంద్రంలో, రాష్ట్రంలో చాల తగ్గిపోయింది. పలు రాష్ట్రాల్లో మిశ్రమ ప్రభుత్వాలు నెలకొన్నవి. కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నవి. ఇక రాజకీయ పార్టీల సంఖ్య ఆయా రాష్ట్రాల్లో పదుల సంఖ్య నధిగమించినది. ఒక్కొక్క పార్టీలోనే శాఖోపశాఖలుగా ఉప పార్టీలుత్పన్నమైనవి. ఏ పార్టీ లక్ష్యం ఏమిటిదో, అది ఉత్పన్నమైన కారణాలేమిటో సామాన్యుడికి అంతుపట్టడం లేదు. ప్రజాప్రతినిధులు స్వార్థ చింతనా దృష్టితో పార్టీలు మారడం సర్వసాధారణమైపోయింది. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ వున్న నాయకులు అన్ని పార్టీలలో అపురూపమై పోతున్నారు. ఇలాంటి కలుషితమైన రాజకీయ వాతావరణంలో రాజకీయ నాయకులలో దేశభక్తి, సదసద్వివేచనా శక్తి కొరవడుతుండడంలో విప్రతిపత్తి యుండదు. ఇట్టి వాతావరణంలో రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించు నాయకుల ఉద్దేశాలకు వక్రబుద్ధిని ఆపాదించకుండా వుండలేము. ఈనాడు రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించు నాధ్‌పాయ్ గారి లాంటి నాయకులెందరో వున్నారు. వారంతా రాజ్యాంగపు వివిధాంశాలకు సవరణలు ప్రతిపాదిస్తున్నారు. కొందరు విపరీత వాదులు రాజ్యాంగాన్నే మార్చి కొత్త రాజ్యాంగ పరిషత్తును నియమించాలని ప్రబోధిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి స్వదేశీ విధానం, విదేశీ వ్యాపారం, దేశరక్షణ బాధ్యత తప్ప మిగతా అధికారాలన్నీ రాష్ట్రాలు హస్తగతం చేయాలని, తదనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ, [illegible]లో గల ప్రభుత్వాలేవీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కలగూరగంప పార్టీల [illegible] ప్రభుత్వాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి నుండి బయట పడాలని తాపత్రయ పడుటకు కారణం ఏమి? పలు వర్గాలు, పలు మతాలు, పలు భాషలు, విభిన్న సంస్కృతులు గల భారత దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయం సర్వాధికార ప్రతిపత్తిని ప్రసాదిస్తే దేశ సమైక్యత, జాతి భద్రత కుంటుపడదా?

ఇక పోతే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సలహాను పాటించి పార్లమెంటును గాని, రాష్ట్ర శాసనసభలను గాని రద్దు చేయ గూడదనీ, ఈ విషయంలో రాష్ట్రపతి స్వతంత్రించి వ్యవహరించాలనీ, అందుకు అనుగుణంగా 74, 75 సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలని ప్రతిపాదించారు. అసలు పార్లమెంటును రద్దు చేయుట ప్రధాన మంత్రి సలహాపై జరుగగూడదనియు, పార్లమెంటు సర్వసత్తాక ప్రతిపత్తిగల సంస్థ కనుక పారమెంటుకే ఈ హక్కు పరిమితమై వుండాలని మరి కొందరు వాదిస్తున్నారు. ఇటీవల రాజభరణాల రద్దు విషయంలో రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లనేరదని సుప్రీమ్ కోర్టు తీర్పునిచ్చిన దృష్ట్యా, రాజ్యాంగంలో యిందుకు అవరోధంగా పరిణమించిన 363వ సూత్రాన్నే రద్దు చేసిన యెడల, రాజభరణాలు, వారి భేషజాలు తుడుచుకు పోతాయని కొందరు నాయకులు సూచించారు. ఈ కేసు యొక్క తీర్పును పురస్కరించు కొనియే మార్క్సిస్టు నాయకులు లోకసు కోర్టుల తీర్పు పద్ధతినే దుయ్యబడుతూ, పౌరునికి 31వ సూత్రం రీత్యా రాజ్యాంగం ప్రసాదించిన ఆస్తి హక్కునే తుడిచి వేయాలనీ, ఆస్తి లేకుంటె హక్కు సమస్య ఉత్పన్నం కాదు గనుక, కట్టె విరుగకుండా పాము [illegible]

(మిగతా 3వ పేజీలో)

కొత్తకోవెల

శ్రీ వింజమూరి శివరామరావు

అందమైన దీ యాలయమూ !
అందరి కియ్యది. యాశ్రయమూ !!
నవనిర్మిత మీ యాలయమూ !
యువ భావమ్ముల కాశ్రయమూ !!

విడదీసెడు గోడలు లేవూ !
పడదోసెడు బీటలు కావూ !!
జను లందరు నిచ్చట పూజారులె !
ఘన ధర్మోన్నత పథ సంచారులె !!

చీకటి చాయల ద్రోయుచు దవ్వుల
వాకిట ఆరని జారని దివ్వెలు !
ఎలెడ వెదజల్లుదు నెత్తావుల
కొల్లలుగా విరబూచిన పూవులు !!

మానవతయు జాతీయతయూ
మానిత నిర తాదర్శములూ !
సభ్యత దేశ సమైక్యతయూ
అభ్యుద యాద్యములూ !!

భారతదేశంలో టెలివిజన్ ప్రసార సౌకర్యాల అభివృద్ధి

శ్రీ సత్యనారాయణసిన్హా
(రేడియో, సమాచార, కమ్యూనికేషన్ల మంత్రి)

టెలివిజన్ ప్రసారాల సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు పత్రికలలో తరచు విమర్శిస్తూ వుంటారు. టెలివిజన్ కేంద్రాలను విరివిగా ఏర్పాటుచేయడం వల్ల లక్షలాది ప్రజలకు వినోదం కల్పించడానికే కాక, విజ్ఞానదాయకంగానూ, అభివృద్ధి కృషిలో ప్రజలు ఇతోధికంగా పాల్గొనడానికి కూడా దోహదం జరుగుతుందని విమర్శకులు తమ వాదనను సమర్థిస్తూ వుంటారు.

మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలలోనూ టెలివిజన్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వని మాట వాస్తవం. కాని, విద్య, అభివృద్ధి రంగాలలో టెలివిజన్ ప్రయోజనం గురించి మనం పరిశీలించవలసి వుంది. ప్రచార సాధనంగా టెలివిజన్‌వల్ల అధికతర ప్రయోజనాలు చేకూరవని అనుకోలేకపోయినప్పటికీ, ఇతర సామూహిక ప్రచారసాధనాలవలెనే, ఈ టెలివిజన్ వినియోగానికి వున్న పరిమితులను విస్మరించకూడదు.

విద్యావ్యాప్తిలోనూ, అభివృద్ధి కృషిలోనూ సామూహిక ప్రచార సాధనాలు నిర్వర్తించగల పాత్రను సరిగా అవగాహన చేసుకోవాలి. ఈ రెండు రంగాలలో ప్రధానంగా జరుగుతున్న కృషికి సామూహిక ప్రచార సాధనాలు దోహదం చేస్తాయి. ఈ ప్రచార సాధనాల అభివృద్ధికి మనం చేసే వ్యయానికీ, ప్రధాన కార్యక్రమంపై చేస్తున్న ఖర్చుకూ అవినాభావ సంబంధం వుంది. ఉదాహరణకు వ్యవసాయం తీసుకొందాము. వ్యవసాయాభివృద్ధి కార్యక్రమం సఫలితాలను సాధించడంలో సామూహిక ప్రచార సాధనాల పాత్ర ఈ క్రిందివిధంగా నిర్ణయించవచ్చు. వ్యవసాయ కార్యక్రమంపైనా, ఈ సాధనాల పైనా వ్యయం సమంగా జరగాలి. లేనిపక్షంలో ప్రధాన కార్యక్రమంపై తక్కువగానూ, సహాయ కృషిపై ఎక్కువగానూ వ్యయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

సామూహిక ప్రచార సాధనాలలో టెలివిజన్ కూడా ఒకటి. టెలివిజన్ ప్రసార సౌకర్యాలకు ఇవ్వవలసిన ప్రాముఖ్యం, వాటికి గాను కేటాయించే నిధులు—మొత్తం సాముదాయక ప్రచార సాధనాలు పనిచేస్తున్న తీరు దృష్ట్యా నిర్ణయించాలి.

ఇందువల్ల టెలివిజన్ విస్తరణ గురించిన ఏ నిర్ణయమైనా, మొత్తం అభివృద్ధి కృషి దృష్ట్యానే కాక, ఇతర సామూహిక ప్రచార సాధనాలు వినియోగించబడుతున్న తీరు దృష్ట్యా కూడా తీసుకోవాలి. ప్రపంచంలో టెలివిజన్ ప్రసారాల గురించి పరిశీలించితే, విద్యావ్యాప్తికీ, అభ్యున్నతి కృషి కంటే వినోదానికే ఎక్కువగా టెలివిజన్ వినియోగమవుతున్నట్లు తెలుతుంది. అందువల్ల సామూహిక ప్రచార సాధనాల ప్రాధాన్యాన్ని అనేక అంశాల దృష్ట్యానూ, టెలివిజన్ ప్రాధాన్యాన్ని మిగిలిన ప్రచార సాధనాల దృష్ట్యానూ నిర్ణయించి, అవసరమైన నిధులను కేటాయించాల్సి వుంటుంది.

అయితే ఇలా అని, వాస్తవాన్ని విస్మరించలేము. చలన చిత్రాలకు వలెనే టెలివిజన్ కూడా శక్తివంతమైన ప్రచార సాధనం. ఇందువల్లనే మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలలో టెలివిజన్‌కు చాలా తక్కువ ప్రాముఖ్యం ఇచ్చినా, దశల వారీగా టెలివిజన్‌ను అభివృద్ధి పరచాలని ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది.

చతుర్థ ప్రణాళిక ఆఖరి నాటికి దేశంలో శ్రీనగరు, బొంబాయి, పూనా, కలకత్తా, మద్రాసు, లక్నో, కాన్పూరు నగరాలలో టెలివిజన్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం ఢిల్లీలో టెలివిజన్ కేంద్రం వుంది.

దేశ వ్యాప్తంగా టెలివిజన్ ప్రసార సౌకర్యాల విస్తరణ కృషికి ఈ కేంద్రాల ఏర్పాటు నాంది మాత్రమే. ఈ కేంద్రాల నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు దేశ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే చూడగలుగుతారు. ఈ కార్యక్రమాలను ఒక గడువు లోపల విస్తృత పరచాలని ఇంతవరకూ ఒక నిర్ణయం తీసుకోలేదు.

టెలివిజన్ అభివృద్ధి కృషిలో అనేక ఇతర దేశాల కంటే భారతదేశం చాలా వెనుకబడి పోయిందని, ఆసియా—ఆఫ్రికా ఖండాలలో మన కంటే చాలా వెనుకబడిన దేశాలలో టెలివిజన్ సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందాయని మరొక వాదం వుంది. ఈ వాదన వింటూ వుంటే 'నిజమే కామోసు' అనిపిస్తుంది. కాని ఇటువంటి సమస్యలు అవగాహన చేసుకోవడంలో మనం కొంచెం విచక్షణా జ్ఞానాన్ని ప్రదర్శించాలి.

టెలివిజన్ కేంద్రం ఏర్పాటు చేయడం అంత బ్రహ్మవిద్య ఏమీ కాదు. అందుకు కాగల వ్యయం దృష్ట్యా పరిశీలిస్తే, అది కష్టమేమీ కాదు. అర్థవంతమూ, సమంజసమూ అయిన టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేయడమే ప్రధాన సమస్య. టెలివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి షుమారు రు 3 కోట్లు వ్యయమవుతాయి. అనేక కేంద్రాలు నెలకొల్పడానికి వనరులు సేకరించడం సాధ్యం కావాలి. అసలు సమస్య అల్లా సంతృప్తికరంగా టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేయడమే. టెలివిజన్ ప్రసారాలకు ధనం ఎక్కువగా వ్యయమవుతుంది. ఈ ప్రసారాలను ఒక కేంద్రం నుంచి ఒక మీటరుపై ప్రసారం చేయడానికి ఏటా కోటి రూపాయలు అవసరమవుతాయని అంచనా. ఇందువల్ల దేశ ప్రజానీకానికి అందుబాటులో టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఈ రంగంలో మన కంటే బాగా ముందంజ వేసినట్లు కనిపిస్తున్న అనేక ఆసియా, ఆఫ్రికా దేశాలు, సంతృప్తికరమూ, ప్రయోజనకరమూ అయిన టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నామని దృఢంగా చెప్పుకోలేదు.

కార్యక్రమాలు రూపొందించడానికి తగిన స్తోమతు లేక ఈ దేశాలు, తప్పనిసరిగా విదేశాలపై ఆధారపడుతున్నాయి. ముందుగా రికార్డు చేసిన కార్యక్రమాలను చౌకగా ఖరీదు చేసో, ఉచితంగా పొందో ప్రసారం చేస్తున్నాయి. ఈ దేశాలు టెలివిజన్‌పై వాణిజ్య ప్రకటనలను పెద్ద యెత్తున ప్రసారం చేయాల్సి వస్తోంది.

ఈ రెండు ధోరణులు అభిలషణీయమైనవి కావని నా ఉద్దేశం. నా దృష్టిలో ప్రయోజనకరమైన టెలివిజన్ ప్రసారాలంటే అర్థం ఇది కాదు. చౌకగానో, ఉచితంగానో విదేశాల నుంచి లభ్యమయిన రికార్డు కార్యక్రమాలు ప్రత్యేకించి రాజకీయ, ఆర్థిక రంగాలపై చూపే ప్రభావం దృష్ట్యా అభ్యంతరకరమైనవి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాలపై తమ ప్రభావాన్ని విస్తరింప చేసే నిమిత్తం సామూహిక ప్రచార సాధనాలను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఈ నూతన వలస విధానం సాయుధ దళాల బలంపై కాక, ఆర్థిక సహాయం, రేడియో, టెలివిజన్ కార్యక్రమాల ప్రసారాలు అనే రెండు ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడి వుంది. సామూహిక ప్రచార సాధనాలు, వాటిలో ప్రత్యేకించి రేడియో, టెలివిజన్ ప్రసారాలపై పూర్తి అధికారం కానీ, వాటి వినియోగంపై కానీ అప్రమత్తంగా లేని దేశాల రాజకీయ వ్యవస్థ, ఆర్థిక, సాంస్కృతిక విలువలు క్రమక్రమంగా ప్రభావితం చేయబడి, బలం కలిగిన దేశాల వైపు ఆకర్షింపబడే ప్రమాదం ఎక్కువగా వుంది.

ఇందువల్ల టెలివిజన్ సౌకర్యాల విస్తరణ కృషిలో భారతదేశం, ఆర్థికంగా వెనుకబడిన దేశాలకంటే వెనుకబడిందనే వాదన నాకు నచ్చదు. ఆ దేశాలు టెలివిజన్ కేంద్రాలను నెలకొల్పి వుండవచ్చు. కాని వారికి స్వంత కార్యక్రమాలను రూపొందించి ప్రసారంచేయగల సామర్థ్యం కానీ, అందుకు అవసరమైన వనరులు కాని లేవు. ఇతర దేశాలలో రికార్డు చేయబడిన కార్యక్రమాలపై వారు ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది.

టెలివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేయడమూ, చౌకబారు హాలివుడ్ చలన చిత్రాలనూ, విదేశాలు మనకు ఇవ్వాలని ఉవ్విళూరుతున్న ఇతర కార్యక్రమాలనూ ప్రదర్శించడమూ కష్టమేమీ కాదు. ప్రయోజనకరమూ, అర్థవంతమూ అయిన టెలివిజన్ కార్యక్రమ ప్రసారాలకు నేనిచ్చే నిర్వచనం ఇది మాత్రం కాదు. మన పరిస్థితులకు తగినట్లుగానూ, మన సాంస్కృతిక, రాజకీయావసరాలకు అనువుగానూ వుండే కార్యక్రమాలను మనం రూపొందించుకొనే స్తోమత చేకూర్చుకోవాలని నా ఆకాంక్ష. ఈ ఆశయ సాధకు మనం నెమ్మదిగా కృషిచేయవలసి రావచ్చు.

టెలివిజన్ ప్రసారాలకు అవసరమైన వనరుల నిమిత్తం వాణిజ్య ప్రకటనలపై ఆధారపడటం కూడా అవాంఛనీయం. అమెరికాలో వ్యాపార సరళిలో నిర్వహితమవుతున్న టెలివిజన్ కార్యక్రమాల స్థాయి తెలిసినవారెవరైనా టెలివిజన్‌పై వ్యాపారవసరాలకు ప్రాధాన్యం ఇవ్వరాదనే అంటారు. ఇలాగని వాణిజ్య ప్రకటనలు అసలు చేయరాదని నేను సూచించడం లేదు. కొన్ని పరిమితులలో ఇవి జరగాలని మాత్రమే నా సూచన. ప్రస్తుతం రేడియోలో ప్రసారమవుతున్న మాదిరిగా వ్యాపార ప్రకటనలు సాగాలి. వాణిజ్య ప్రకటనల వల్ల చేకూరే ఆదాయంపై, మన టెలివిజన్ కార్యక్రమ ప్రసారాలు ఆధారపడి వుండరాదన్నదే ఇక్కడ ప్రధాన అంశం.

ఈ యీ విషయాలను సరిగా అవగాహన చేసుకొనక పోవడంవల్లనే ప్రభుత్వ టెలివిజన్ విధానంపై విమర్శలు వస్తున్నాయి. మాట వరసకు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాల గురించి టెలివిజన్‌పై ప్రసారం చేస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమవుతుందని కొంతమంది అన్నారు. అంటే అర్థమేమిటి:— టెలివిజన్ ద్వారా మనం చేయగల ప్రచారం—కొన్ని కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించవలసిందిగా నచ్చచెప్పడం మాత్రమే. కానీ రిసీవింగ్ సెట్లు వద్ద కూర్చొని ఈ కార్యక్రమాలను తిలకిస్తున్న ప్రేక్షకులకు కొన్ని సదుపాయాలు చేస్తేనే తప్ప యిందువల్ల సంతృప్తికరమైన ఫలితాలు కలగవు. కుటుంబ నియంత్రణ గురించి నచ్చచెప్పగలిగిన ప్రేక్షకు అతను నివసిస్తున్న గ్రామంలో కానీ, ఆ గ్రామ సమీపంలో కానీ ఆ పద్ధతి అవలంబించడానికి అవసరమైన సదుపాయం లభ్యం కావాలి. వాసెక్టమీ చేయించుకొనవలసిందిగా నచ్చచెప్పవచ్చు. కాని, అతనికి అందుబాటులో ఈ సౌకర్యం లభిస్తుందా అన్నది ప్రశ్న. దేశంలో గల వైద్య సౌకర్యాల వివరాలు పేర్కొనడం వల ప్రయోజనం లేదు.

ఇదేవిధంగా నూతన సేద్య రీతులను అవలంబించమని కానీ, ఫలానా రసాయనిక ఎరువును వినియోగించమని కానీ, ఫలానా విత్తనాలను వాడమని కానీ రైతులకు చక్కగా బోధించవచ్చు. కానీ ఈ ఎరువులు, విత్తనాలు, తదితర సౌకర్యాలు ఆ రైతు నివసిస్తున్న గ్రామంలోని వ్యవసాయ విస్తరణ వ్యవస్థ ద్వారా అందుబాటులోనికి రానంతవరకూ టెలివిజన్ ద్వారా ఎంతగా ఎంతకాలం చెప్పినా ఫలితం శూన్యం.

ఇంతకూ చెప్పవలసినదేమంటే, టెలివిజన్ కార్యక్రమాల అభివృద్ధి విద్యావ్యాప్తికీ, అభివృద్ధి కృషికీ ఉద్దేశించిన ప్రసారాలు—అన్ని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో జరుగుతున్న కృషితో కలిసి ముందుకు సాగాలి.

ఈ దేశంలో టెలివిజన్ అభివృద్ధి గురించి జరుగుతున్న చర్చలో సాంకేతిక అంశాలకే ప్రాధాన్యం లభిస్తుంది. వాస్తవానికి ఈ సాంకేతికాంశాలు చాలా ప్రధానమైనవి. కృత్రిమ ఉపగ్రహాలద్వారా టెలివిజన్ ప్రసారాలు జరిగితే, దేశంలో టెలివిజన్ సత్వరవ్యాప్తికి ఎంతగానో వీలవుతుంది.

మనం సాధించదలచుకొన్న ఉత్తమ కార్యక్రమ ప్రసారాలకు సాంకేతిక సౌకర్యాల కంటే ప్రాధాన్యం ఇవ్వాలి.

మనది భిన్న సంస్కృతులు, బహు భాషలు కల దేశం. విద్యారంగంలో అనేక విధానాలు అములులో వున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన ఆర్థిక పరిస్థితులు దేశమంతటా ఒకే విధంగా లేవు. ఇందువల్ల ప్రాంతీయ స్థాయిలో కార్యక్రమాల ప్రసారానికి టెలివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా ఒక పథకాన్ని జాతీయ స్థాయిలో రూపొందించుకోవడమవసరం. విద్యా విషయిక కార్యక్రమాలు, వ్యవసాయ, ప్రజారోగ్య విషయాల ప్రచారం, సామాజిక విద్య మొదలైనవి ప్రాంతాల వారీగా అక్కడి భాషను ఉపయోగించి ప్రసారం చేస్తే తప్ప ప్రయోజనకరం కావు. సత్ఫలితాలు సిద్ధించవు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, మన జాతీయ టెలివిజన్ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక విధానాలను నిర్ణయించాలి.

Phones : Office 150: Resi. 88. Telegram : SEVENHILLS.
మా ఖాతాదారులకు, అభిమానులకు రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు.
శ్రీ వేంకటేశ్వర పాలథిన్ ఇండస్ట్రీస్
ఇ–1, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ యెస్టేట్,
సూర్యాపేట (ఆం. ప్ర.).
నాణ్యమైన పాలథిన్ సంచులు, ట్యూబ్‌లు, షీట్సు, మరియు పి. జి. ప్, పి. వి. సి. షీట్సు, ట్యూబులు అన్నిసైజులు, రంగులు, మందాలతో తయారు చేయబడుచున్నవి.

పి.సి.ఏ & కో., పెరిదేపి, (ఒంగోలు జిల్లా)
వారి ప్రఖ్యాతి గాంచిన శాస్త్రీయ ఔషధములు

సిద్ధమకరధ్వజ
అన్నివిధములగు క్షయకాస సంబంధ వ్యాధులకు, నరముల బలహీనత, అశక్తతలకు సొగట్లే కాంతి, తేజస్సు, శక్తి కల్పించు రాజౌషధము
10 గ్రా. రు 85–00

సర్బిట
(మకరధ్వజ సహితము)
వాజీకర ఔషధము నరముల పటుత్వమును, పుష్టిని, కండర పటుత్వము కల్పించు ఉత్తమ టానిక్.
220 గ్రా. 1 సీసా రు. 6–75.

నారసింహ లేహ్యము
వీర, మేహములు, అత్యుష్ణము, అశక్తతలు, నిస్సత్తువలను సొగట్లే బలము, కాంతి, రక్తవృద్ధి, ధాతుపుష్టి, శక్తి కల్గించును.
డబ్బా 1కి రు 5–50

రోజాపుష్ప లేహ్యము
అజీర్ణము, మలబద్ధము, గర్భవాయువులను సొగట్టి కాలనిరేచనము పాకీగా కల్గించును. జీర్ణశక్తి వృద్ధి పొందించును.
డబ్బా రు. 2–25

సువర్ణ సూక్ష్మవర్తి
అన్నివిధములైన పైత్య వ్యాధులను, అమ్లపైత్యము, వాంతులు, ఎక్కిళ్లు, తల తిరుగుట, గుండెదడ, దద్దుర్లు, గుండెలో మంట, పైత్య జ్వరములు, అరుచి, దాహము మొ. వ్యాధులపై పని జేయును.
10 గ్రా. రు 24–00

గంధక రసాయనం
శాస్త్రీయముగ శుద్ధిపరచబడిన గంధకము చేర్చి తయారు చేయబడినది. అన్నివిధములగు అపరిశుభ్ర రక్త సంబంధ వ్యాధులకు, పొడలు, జిల, తీట మొ. అన్ని వ్యాధులమీద వాడతగినది. సీసా రు. 4–00
పైపూతలకు తామరతైలం డబ్బా 1.50

అన్నిరకముల దీర్ఘవ్యాధులకు సలహాలు ఉచితము; పోస్టు ఖర్చులు ప్రత్యేకము; పెద్ద క్యాటలాగు ఉచితము; ఏజన్సీలకు వ్రాయండి.
65 సంవత్సరములుగా ప్రజాసేవయందున్నాము

స్వస్తిక్
పెర్‌ఫ్యూమ్డ్
కేస్టర్ ఆయిల్
ఎంత బిరుసైన కేశములనైనా
మెత్తగా చేస్తుంది—
వాటిని రోజంతా దువ్వినవి
దువ్వినట్లు ఉంచుతుంది!
ఒత్తుగా, అందమైన కేశములు...
ఆరోగ్యమైన, సువాసనగల కేశములు—
రోజంతా దువ్వినవి దువ్వినట్లుగా ఉంటాయి
స్వస్తిక్ పెర్‌ఫ్యూమ్డ్ కేస్టర్ ఆయిల్ ధర్మమా అని.
3 సైజుల సీసాలలో లభిస్తోంది.
స్వస్తిక్ ఆయిల్ మిల్స్, బొంబాయి



పంపు సామర్థ్యవంతమైనదిగా, లాభదాయకమైనదిగా పరీక్షించే దెట్లా?
కిర్లోస్కర్ 'కెడి'
మోనోబ్లాక్ పంపు



ఖర్చులలో
ఆదాయమూలంగా,
కిర్లోస్కర్ 'కెడి' పంపు
కొనటానికి అయిన ఖర్చు త్వరలోనే కలిసివస్తుంది.
అప్పు తీర్చగల స్తోమత చేకూరుతుంది.
సరళమైన డిజైను, మేలైన పనితనం, దృఢమైన కుదిమట్టపు నిర్మాణం వంటి విశేష లక్షణాల వల్ల, కిర్లోస్కర్ "కెడి" పంపులు మిక్కిలి సామర్థ్యవంతమైనవేగాక, హెచ్చుగా నీటిని సరఫరా చేయ గలవు.
కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, ఉద్యోగ్ భవన్, తిలక్ రోడ్, పూనా 2
కిర్లోస్కర్ బ్రదర్సు లిమిటెడ్,
338, రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్-3.

శ్రేష్ఠమైనది + ధర తక్కువైనది
అమర్‌కోస్
ప్యూర్ గ్లూకోస్ పవుడర్

శీఘ్ర శక్తికి బలమునకు
50, 100 & 450 గ్రా. పాకెట్లు
అమ్‌సో. పో. బా. 518, మద్రాసు-1. 16460, బొంబాయి-16



టీవియస్ రిట్రెడింగ్
మీ టైరులకు సరిక్రొత్త కళ
సరిక్రొత్త మనుగడ
ఇస్తుంది

టీవియస్ రిట్రెడులు బాగా అందంగా వుంటాయి—కాని రిట్రెడింగులో మేము తీసుకొనే శ్రద్ధ జాగ్రత దానిని అందగింపజేయటానికే కాదు, విశిష్టతమైన పనితనముతో అదనపు మైలేజీనిచ్చి, లాభదాయకంగా వుంటుంది.
మీరు మాకు ఇచ్చే ప్రతీ టైరూకూడా ట్రెడ్‌ను వదులుచేసే ఇసుక రేణువులు ఇతర బాహ్య పదార్థాలు లేకుండా జాగ్రత్తగా రెండుసార్లు పరీక్ష చేయబడుతుంది. టివియస్ సంస్థలో మంచి అర్హతలను పొందిన సాంకేతిక నైపుణ్యులు అత్యాధునికమైన మెషినులమీద పనిచేస్తారు. ఇది మీకు తెలుసా? బాగా మన్నటానికి టీవియస్ క్యామెల్ బ్యాక్‌ను తమంతట తామే స్వంతంగా తయారుచేసుకుంటారు.
టీవియస్ రిట్రెడ్లు ఇతరవాటికంటే మీరు వెచ్చించే ప్రతీ ఒక్క రూపాయికీ అధికంగా మైలేజీనిస్తాయి.
భారతదేశంలో పెద్ద రిట్రెడ్ వ్యాపారస్థులు.
సుందరమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
బెంగళూరు-కోయంబత్తూరు-కలమసేరి, మదరాసు- పుదుక్కోటై-సేలం. సికిందరాబాదు-తిరునల్వేలి-విజయవాడ.
TVS
జాతి రవాణాసను విశ్వసనీయులు



రైతు యొక్క అభివృద్ధి ఆతని పంటపై ఆధారపడి ఉంటుంది. సమృద్ధి ఆయన పంట మీద ఆధారపడి వుంటుంది. అటువంటి పంట డిప్‌కో డీజిల్ ఇంజన్‌తో సాధ్యమవుతుంది. అది పని చేయడంలో ఉత్తమం. నడపడంలో మనాయాసం తక్కువ ఖర్చున, ఇబ్బంది కలుగ జేయక పని చేస్తుంది.

డిప్‌కో—రైతుకు విశ్వాసనీయమైన చెలికాడు!

DIPCO

తయారు చేయువారు:
సిగల్ (ఇండియా) సర్వీసెస్ ప్రైవేట్ లి.,
పోస్ట్ బాక్స్ నెం. 852, బొంబాయి-1.

క్లబ్ లేక పార్టీయుండు....
బ్రిడ్జి లేక రిమ్మీ...

ఏటువంటి పేకాటలోనైనా పేకముక్కలతో కలుపుటకు ఉత్సాహంతో ఆడుటకు చిరకాలం మనగల పాపులర్ 009 ప్లేయింగ్ కార్డులు చాలామంచివి.



తయారుచేయువారు:
పాపులర్ ఫైన్ ఆర్ట్ లితో వర్క్సు (ప్రై) లిమిటెడ్
బొంబాయి-14

ఆంధ్ర ప్రదేశ్ సోల్ సెల్లింగ్ ఏజెంట్లు
ఏ. సి. రామలింగం & సన్సు
2/422, ఆకిపాక వీధి, మద్రాస్-1.
ఫోన్: 33372 & 39324.

భారత రాజ్యాంగం

నాడు - నేడు

(1వ పేజీ తరువాయి)

సులభతరమైన మార్గం వుంటాక యుండదని సెలవిచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గలభాను పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ల అధికారములను వృద్ధిచేస్తూ, గవర్నర్లకు ముఖ్యమంత్రులను బర్తరఫ్ చేయు అధికారం ఉండకూడదనీ, అట్టి హక్కు శాసనసభలకే పరిమితం కావాలని కొందరు ప్రకటించారు. శాసనసభలు సమావేశపరచమని ఒక వేళ ముఖ్యమంత్రి గవర్నర్‌కు సలహా ఇవ్వక తాను అధికారపు గద్దెనుండి దిగక వివాదం చేస్తూ, కాలహరణం చేస్తే, అందుకు మార్గాంతరాలు ఏమున్నా యనే విషయం పై వివాదములేవీ ధృవిస్తు సాగించలేదు. ఇప్పటికే గవర్నర్ల పదవులు అజాగళస్తనాలుగా రూపొందినవని చక్రవర్తుల రాజగోపాలాచారిగారు ఏనాడో వాకుచ్చారు. అందుకు తోడుగా ఉన్న కాసిని అధికారాలు లాగేస్తే వారెందుకున్నట్లు? అసలు గవర్నర్ల పదవులే అవసరం లేదు పొమ్మన్నారు మరొకనాయకుడు. కొందరు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి గౌరవ పట్టాలచే మాన్యులను భూషించకూడదనియు అందువల్ల సమ సమాజ స్థాపనలో అంతరువు భేదాలుత్పన్న మౌతాయని వాదిస్తే

పతాక వందనం

అంబర వీధులో
హృదయాంతరాలలో
స్వాతంత్ర్య పతాకం
స్వేచ్ఛగా ఎగరాలి!

జాతికి పతాకం
గర్వమై నిలవాలి
త్రివర్ణ పతాకం
తిమిరాన్ని చీల్చాలి.

శాంతికి, సహనానికి
త్యాగానికి, శౌర్యానికి
సత్యానికి, ధర్మానికి
ప్రతీకగా నిలవాలి,

విజయానికి, నాటి
వీరులకు, సమర
శూరులకు, నేతలకు
గుర్తుగా ఎగరాలి

అంబర వీధుల్లో, జాతి
గుండెల్లో, తోరుగా
దృఢంగా, బలంగా
స్వేచ్ఛగా ఎగరాలి.

—'ప్రసూన'

ఐ.సి.ఎస్. ఆఫీసర్లకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక హక్కులు ఉండ కూడదని మరి కొందరు అభిప్రాయపడ్డారు. కాని పార్లమెంటుసభ్యులకు ప్రత్యేక హక్కులు రాజ్యాంగం ఎందుకు ప్రసాదించాలో ఎవ్వరూ తేల్చి చెప్పలేక పోయారు. ఇక పోతే, ప్రజా ప్రతినిధులు ప్రతినిత్యం పార్టీ ఫిరాయింపులనుగూర్చి ప్రస్తావిస్తూ ఒకే సారి ఒకపార్టీ ఆధ్వర్యంలో ఎన్నికైన అభ్యర్థి మధ్యలో పార్టీ ఫిరాయిస్తే, తమ ప్రాతినిధ్యానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు నిలబడాలనీ, తదనుగుణంగా రాజ్యాంగంలో క్రొత్తసూత్రములు చేర్చాలని సలహా ఇచ్చారు. ప్రతి భారత యువతీ యువకునికి 18సంవత్సరాల ప్రాయంవస్తే ఓటు హక్కును ప్రసాదించాలనీ, ఇంతకు పూర్వం అమలులోనున్న వయఃపరిమితిని తగ్గించాలని చాపార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు విషయంలో శ్రద్ధాసక్తులను కనబడుస్తున్న నాయకులు నిర్బంధ విద్యా వ్యాప్తికీ, నిరుద్యోగ నిర్మూలనకు ఆసక్తి చూపడంలేదు.

సమ సమాజ స్థాపనకు మిశ్రమ ఆర్థిక విధానము గొడ్డలి పెట్టని కొందరు గోలపెడుతున్నారు. ఆదాయ మార్గాలన్నీ ప్రభుత్వపరం కావాలనీ, అందుకు రాజ్యాంగాన్ని ఆమూలాగ్రంగా సవరించవలసిన అవసరముంటుందని అంటున్నారు.

అసలు భారతదేశం శ్రేయోరాజ్యంగా రూపొందాలంటే, సామ్యవాద పరిధిలో పురోగమించాలని ఉద్ఘోషిస్తున్నారు. భారత దేశానికినాడు ఏమార్కు సోషలిజం కావాలో ఎవరూ తేల్చి చెప్పడంలేదు. ఇందిరాగాంధీ గారి దొక తరహా సోషలిజమైతే, పి.ఎస్.పి. దొకసామ్యవాదం, పి.ఎస్.పి. వాదంతో, ఎస్.ఎస్.పి.కి పొత్తు కుదరడంలేదు. వీటికి తోడుగా, ఆర్. ఎస్.పి., ఐ.యస్.పి. మరియు, కె.ఎస్.పి.లుఉండనేఉన్నవి. వీరిలో ఎవరికీ మరొకరి 'ఇజ'ంతో పొత్తు కుదరదు. మళ్లీ అందరికీ కావలసింది సోషలిజమే! వీరంతా కలిసి దేశానికి "ఏమార్కు" సోషలిజాన్ని ప్రసాదిస్తారో, వీరికి ఎలాంటి రాజ్యాంగం కావాలో గోచరంకాక సామాన్యుడు తికమక పడుతున్నాడు. ఈ పార్టీలకు కనువిప్పు కలిగించ వలసిన బాధ్యత ఎవరిపై ఉంది? ఈ విషయంలో సమాజం బాధ్యతేమిటి? విద్యార్థికుల కర్తవ్యం ఎంత వరకు? అను అంశాలను చర్చించి తేల్చుకొన వలసిన సమయం ఆసన్నమైనది. దేశాన్ని తీర్చి దిద్దవలసిన బాధ్యత ఒక్క రాజకీయ పార్టీలదేకాదు. అది సమాజంలో గల వ్యక్తులందరి బాధ్యత. ఈ విషయాన్ని రాజ్ఞులు, ఇంగితజ్ఞులు, మేధావులు, విద్యార్థులుగుర్తించి తమ కర్తవ్యధర్మాన్ని నెరవేర్చవలసినకాలం, దేశం, దేశంలో గల పార్టీలు, వారి రాజకీయ తతంగాలు యథేచ్ఛగా సాగుతవి. ఈ ప్రవాహాన్ని ఎదుర్కొనుటకు దేశాన్ని సవాలు చేస్తున్న సమస్యలను విద్యాలయాల్లో, కాలేజీలలో, క్లబ్బులలో, సదస్సులలో, సంఘాలలో గోష్ఠులలో చర్చించి మార్గాలను అన్వేషించ వలసిన కర్తవ్యం మనందరిపైన ఉంది. సక్రమాభిప్రాయ సేకరణద్వారా ప్రజాభిప్రాయాన్నికూడ గట్టుకుని, సక్రమ ప్రభుత్వ నిర్వాహకు లద్వారా రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ వలసిఉంది.

ఇండియాలో మిక్కిలి
ప్రజాదరణ పొందిన
పరిశుద్ధమగు, రుచికరమైన
పుగాకు
మోర్ చాప్
(రిజిస్టర్డు)



MFRS:
JAGAN NATH DALIP SINGH
NAYA BANS, DELHI-6

ఫాక్టమ్‌ఫాస్‌తో పండిన
ద్రాక్షపళ్ళు ఎన్నడూ పుల్లగా వుండవు

అంతేగాదు. వీర్యవంతమైన, బరువైన, కండగల్గిన, పళ్ళు గుత్తులలో కాస్తాయి. మీ ద్రాక్ష తోటలకు సంకీర్ణ ఎరువు ఫాక్టమ్‌ఫాస్ వాడి, సజీవమైన, ఆరోగ్యవంతమైన, క్రిమికీటక బాధల నిరోధించగల ద్రాక్ష గుత్తులను ఎల్లప్పుడూ పండించండి.

శిఫారసు చేయబడిన రసాయన ఎరువుల మోతాదులు. కిలోగ్రాములలో

	ఫాక్టమ్ ఫాస్	సల్ఫేట్ ఆఫ్ పొటాష్	యూరియా	సూపర్ ఫాస్ఫేట్
ఒక్కొక్క ద్రాక్ష తీగెకు—	16 : 20			
(రెండు కత్తిరింపులకు)	5	4	1	2

FACT

ఫాక్ట్ కర్షక బంధు

ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కూర్ లిమిటెడ్,
ఉద్యోగమండల్ - కేరళ

ఆంధ్రప్రదేశ్ ఏరియా ఆఫీసు: షాపూర్‌వాడి, హైద్రాబాద్-4
ప్రాంతీయ కార్యాలయాలు:- నిజామాబాద్, వరంగల్, కర్నూలు, నెల్లూరు

సర్కార్స్ రాయలసీమకు డిస్ట్రిబ్యూటర్లు.
ది మైసూర్ ఫర్టిలైజర్ కంపెనీ

భవిష్యత్తుపట్ల అధికతర విశ్వాసం

రైతులకు, ప్రజలకు సేవచేస్తున్న
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

జీప్ సెల్లులు
దేశం నాలుగు చెరగులా
ఎంత మారుమూల
అయినా పేరు గాంచినవి

ఈ సెల్లులు నమ్మకానికి అంత ప్రశస్తిగాంచినవి. చాలాకాలం ఆటి రాగలవు. టార్చిలైట్లు ఎక్కువ కాంతి నివ్వడానికి, ట్రాన్సిస్టర్లు నిర్దుష్టంగా ధ్వనిని ప్రసారం చేయడానికి GEEP సెల్లులు వాడండి.

STERLING.GF.1281 TEL

ఆదరించిన - అభిమానులకు, ఫలితాన్నందించిన పంపిణీదారులకు,
సహకరించిన - ప్రదర్శకులకు, సాంకేతిక నిపుణులకు, నటీ - నటులకు

మా కృతజ్ఞత !

నేడే 100 వ రోజు

యన్.టి.ఆర్. ఎస్టేట్ ప్రొడక్షన్ యూనిట్ సమర్పించు

కోడలు దిద్దిన కాపురం

అత్తలు చూచారు
కోడళ్లు ఆనందించారు
చూడండి!

అందరూ
మంచి చిత్రమని
అభినందించారు

స్క్రీన్‌ప్లే: యన్.టి. రామారావు B.A.
నిర్మాత: త్రివిక్రమరావు
దర్శకత్వం డి. యోగానంద్

పంపిణీదారులు: ఆంధ్ర: సీడెడ్: విజయా పిక్చర్స్ • నైజాం: శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్

STUDIO Ketha — VIJAYA — 1947-70

1. శ్రీ దుర్గాకళామందిరం - విజయవాడ, 2. నాజ్ థియేటర్ - గుంటూరు, 3. వెంకటరామా టాకీస్ - ఏలూరు, 4. స్వరాజ్యటాకీస్ - తెనాలి; 5. అశోక్ మహల్ - రాజమండ్రి; 6. థియేటర్ కల్పన - కాకినాడ, 7. రంగమహల్ - నెల్లూరు, 8. సరస్వతి పిక్చర్ ప్యాలెస్ - విశాఖపట్నం, 9. చాంద్ టాకీస్ - కర్నూలు, 10. జ్యోతి టాకీస్ - తిరుపతి, 11. దీపక్ మహల్ - హైదరాబాద్, 12. రామా టాకీస్ - వరంగల్.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 26 విజయవాడ 28-1-1971 గురువారం 8 పేజీలు: 12 పైసలు

కొంగమార్కు
కోరింత దగ్గు మందు
Stock's Whooping Cough Mixture
తీవ్రమైన కోరింత దగ్గును అతి త్వరలో నివారించును.
జి. యస్. స్టియర్సు అండ్ కంపెని,
21, ఎర్రబాలుశెట్టి వీధి, మద్రాసు-1
అన్ని మందు షాపులలో దొరకును.

పి.యస్.ఆర్.వక్కపొడి
స్పెషల్ అన్‌స్వీటు, స్వీటు
పి.యస్.ఆర్.కాఫీ & వక్కపొడి MFG. Co.
P.B.No.173 • విజయవాడ-1 PHONE No.5360

లోక్‌సభకు ఐదవ జనరల్ ఎన్నికల కార్యక్రమం ప్రారంభం

జ్యోతిబాసుపై హత్యా యత్నం

నక్సలైటు యువకులచే బాంబుల విసరివేత

కలకత్తా, జనవరి 27: 24 పరగణాల జిల్లాలోని పారిస్‌పూర్‌వద్ద, మార్క్సిస్టు పార్టీ నాయకుడు శ్రీ జ్యోతిబాసు, ఆయన పార్టీ సహచరుడు శ్రీ అబ్దుల్లా రసూల్ ప్రయాణం చేస్తున్న కారుపై నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులు మూడు బాంబులు విసరివేశారు. అయితే శ్రీ బాసు, శ్రీ రసూల్‌లు గాయపడకుండా తప్పించుకున్నారని పార్టీ ప్రతినిధి ఒకరు తెలియచేశారు.

బీర్హాటీలో ఒక ఎన్నికల సభలో మాట్లాడడానికి శ్రీ బాసు, శ్రీ రసూల్‌లు కారులో వెడుతూవుండగా, నక్సలైట్లని భావిస్తున్న ముగ్గురు యువకులు వారి కారును సమీపించి దానిపై బాంబులను విసిరారని ఆ ప్రతినిధి వెల్లడించారు.

ఈ సంఘటనలో కారు బాగా దెబ్బతిన్నందువల్ల శ్రీ బాసు, శ్రీ రసూలు ఒక జీపులో వెళ్ళారు. ఈ సందర్భంగా నేటి ఉదయం వరకు ఎవరిని అరెస్టు చేయలేదు.

బెంగాలులో దౌర్జన్యాలు: 11 మంది మృతి

కలకత్తా, నూపుర, 24 పరగణాల జిల్లాలో నిన్న చెలరేగిన దౌర్జన్యాలలో మొత్తం 11 మంది మృతిచెందారు. పెక్కుమంది గాయపడినారు. 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్‌వద్ద హుగ్లీ నదిలో ఏడు శవాలు కొట్టుకొనిపోతూ కనిపించాయి.

జంగూలియా గ్రామంలో ఈ ఏడుగురు ... ...

(మిగతా 6 వ పేజీలో)

రాష్ట్రపతి ఉత్తరువు

348 స్థానాలకు మార్చి 1 నుంచి 7 లోగా పోలింగ్: ఫిబ్రవరి 3 లోగా నామినేషన్ల దాఖలు

న్యూఢిల్లీ, జనవరి 27 :

ఐదవ లోక్‌సభకు సభ్యులను ఎన్నుకొనవలసిందని 11 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 348 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజలను కోరుతూ రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి నేడొక ప్రకటన జారీచేశారు. ఈ ప్రకటనతో లోక్‌సభకు ఐదవ జనరల్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది.

జనరల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రపతి జారీచేసే ప్రకటనలలో మొదటిదైన నేటి ఈ ప్రకటనలో శ్రీ గిరి అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగభూమి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్— నికోబార్ దీవులు, లక్కదీవులు మినికాయ్ అమీన్‌దీవులు, మణిపూర్‌లలో నియోజక వర్గాలను లోక్‌సభకు సభ్యులను ఎన్నుకోవలసిందిగా ఆదేశించారు.

ఈ రాష్ట్రాలలో పోలింగ్ కార్యక్రమాన్ని తెలుపుతూ ఎన్నికల కమిషన్ లాంఛనంగా ప్రకటించిన పిమ్మట నేడే ప్రకటన వెలువడింది.

మిగతా రాష్ట్రాలలో ఎన్నికలకు ఆదేశిస్తూ రాష్ట్రపతి ప్రకటనలు చేస్తారు.

నేటి ఈ ప్రకటన లోక్‌సభలోని మొత్తం 518 స్థానాలలో 348 స్థానాలకు వర్తిస్తుంది.

నేటి ప్రకటనలో తెలిపిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ ఎక్కువగా మార్చి 1వ ప్రారంభం అవుతుంది.

ఈ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఫిబ్రవరి 3లోగా నామినేషన్లను దాఖలు చేయాలని రాష్ట్రపతి ఉత్తరువు ...

నామినేషన్లను ఫిబ్రవరి 4న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ ఫిబ్రవరి 6.

బీహార్, తమిళనాడులకు ఉపసంహరణ గడువు తేదీ ఫిబ్రవరి 8.

ఈ నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు శలవు దినాలలో మినహా మిగతా అన్ని రోజులలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య దాఖలు చేయాలి.

నామినేషన్ల దాఖలు, పరిశీలన తేదీలు ఈ రాష్ట్రాలలో ఒకటే అయినా, ఉపసంహరణ తేదీ మాత్రం ఒకటి, రెండు రోజులు మారింది.

రాష్ట్రపతి ప్రకటన పిమ్మట ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ కార్యక్రమాన్ని ప్రకటించింది.

ఈ పోలింగ్ కార్యక్రమం ఈ క్రింది విధంగా వుంటుంది.

అస్సాంలో (14 నియోజక వర్గాలు) మార్చి 1, 4 తేదీలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

బీహారులో (53 నియోజక వర్గాలు)

(మిగతా 4 వ పేజీలో)

ఉస్మానియా వైస్ ఛాన్సలర్ నిరశనదీక్ష విరమణ

హైదరాబాద్, జనవరి 27 : ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ నేటి రాత్రి 8—35 గంటలకు నిరాహార దీక్షను విరమించారు. యూనివర్సిటీ ఆర్థిక దుస్థితిని గురించి ప్రభుత్వ దృష్టికి తీసికొనివచ్చే నిమిత్తం డాక్టర్ రావాడ మూడురోజులుగా నిరాహార దీక్ష సాగిస్తున్నారు.

ఆదివారంనాడు ఆయన తన నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఉద్యోగుల సామూహిక సెలవు

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ జరుపుతున్న నిరాహారదీక్షకు సానుభూతి సూచకంగా యూనివర్సిటీలోని దాదాపు 8 వేలమంది నాన్ గెజెటెడ్ ఉద్యోగులు, నాలుగవ తరగతి ఉద్యోగులు నేడు సామూహికంగా సెలవు తీసుకొని కార్యాలయాలకు గైర్ హాజరైనారు.

ఉద్యోగులంతా నేడు పెద్ద వూరేగింపుగా రాజభవన్‌వద్దకువెళ్లి యూనివర్సిటీకి ప్రభుత్వ గ్రాంట్లను సత్వరమే విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం నిన్న శ్రీ పి. వి. రాజగోపాల్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిపి, యూనివర్సిటీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, వైస్‌ఛాన్సలర్ నిరాహార దీక్షను గురించి చర్చ జరిపారు. వైస్ ఛాన్సలర్‌కు అధ్యాపకులందరూ పూర్తి మద్దతును ఇవ్వాలని శ్రీ రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు.

శ్రీ రంగారావుదీక్ష విరమణ

వైస్ ఛాన్సలర్ నిరవధిక దీక్షకు సంఘీభావంగా రెండు రోజుల క్రితం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించిన సిండికేట్ మెంబర్ శ్రీ పి. వి. రంగారావు నేడు తన దీక్షను విరమించారు.

జర్నలిస్టుల నిరసన

హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టులు నిన్న సమావేశమై ఉస్మానియా యూనివర్సిటీ సిండికేట్‌లోని కొందరు సభ్యులు విద్యార్థులను పత్రికా ప్రతినిధులపైకి రెచ్చగొట్టటానికి చేసిన ప్రయత్నాలను విమర్శిస్తూ తీర్మానించారు.

వైస్ ఛాన్సలర్ నివాస గృహంవద్ద జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో

(మిగతా 3 వ పేజీలో)

శ్రీ పెండేకంటి కొత్త కాంగ్రెస్‌లో చేరే సూచన

పార్టీ సిద్ధాంత విభేదాలపైనే రాజీనామా చేసినట్లు శ్రీ వెంకట సుబ్బయ్య వివరణ

హైదరాబాద్, జనవరి 27 :

రెండు రోజుల క్రితం పాతకాంగ్రెస్‌నుంచి రాజీనామాచేసిన శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య రెండు మూడు రోజులలోగా కొత్త కాంగ్రెస్‌లో చేరవచ్చు. నేటి ఉదయం ఇక్కడ జరిగిన విలేఖరుల గోష్ఠిలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని పరోక్షంగా సూచించారు.

ఒక విలేఖరి "మీరు కొత్త కాంగ్రెసులో చేరుతున్నారా ? కొత్త కాంగ్రెసు టిక్కెట్టుపై లోక్ సభకు పోటీ చేస్తారా ?" అని ప్రశ్నించగా,

శ్రీ వెంకటసుబ్బయ్య "ఈ ప్రశ్న వూహాజనితం — అయినా మొదట ఆ ప్రతిపాదన రానివ్వండి" అన్నారు.

కాని, నిజానికి ఆ ప్రతిపాదన 24 గంటలు ముందుగానే వచ్చింది.

శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామాపై ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, "ఎంతో అనుభవంగల శ్రీ వెంకటసుబ్బయ్య వంటి నాయకులు ప్రజల భవిష్యత్‌ను తీర్చి దిద్దడంలో ప్రముఖ పాత్ర వహించ వలసి వుంది" అన్నారు.

శ్రీ వెంకటసుబ్బయ్య నేటి ఉదయం సమావేశంలో ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొనవలసి వచ్చింది.

ఈ వారంలోనే ఎందుకు రాజీనామాచేశారు. సంస్థలో ఇతర నాయకులతో విభేదాలు వంటివి లోగడ తలెత్తవా?—అన్న మొదలైన అనేక ప్రశ్నలు వచ్చినవి.

35 నిముషాలసేపు సమావేశం జరిగిన పిమ్మట ఇంకా ప్రశ్నలు రావడంతో ఆయన

(మిగతా 2వ పేజీలో)

పెండేకంటి రాజీనామాపై ముఖ్యమంత్రి వ్యాఖ్య

హైదరాబాద్, జనవరి 27—

శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామా గురించి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నిన్న యిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ "ఎంతో అనుభవం గల శ్రీ వెంకటసుబ్బయ్య వంటి నాయకులు ప్రజల భవిష్యత్తును తీర్చి దిద్దడంలో ఎంతోపాత్రవహించవలసివుందిఅన్నారు.

శ్రీ పెండేకంటి మొన్న చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి ఇలా అన్నారు : "ప్రతిపక్ష కాంగ్రెసు అవలంబిస్తున్న అవకాశవాద ధోరణికి ఆయన కొంతకాలంగా ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం అవుతున్నది" అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభకు ఫ్రంట్ అభ్యర్థుల నిర్ణయం

ఢిల్లీలో జాబితా తయారు

న్యూఢిల్లీ, జనవరి 27 : పాత కాంగ్రెసు, స్వతంత్ర పార్టీల నాయకులు నేడు శ్రీ నిజలింగప్ప గృహంలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభకు పోటీచేసే ఫ్రంట్ అభ్యర్థులను నిర్ణయించారు. శ్రీ నీలం సంజీవరెడ్డి, స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ దండేకర్‌కూడా ఈ సమావేశానికి హాజరైనారు.

కర్నూ అయిన లోక్‌సభలో ఆంధ్ర ప్రదేశ్ నుండి స్వతంత్రపార్టీ సభ్యులు ముగ్గురు, పాత కాంగ్రెసు సభ్యులు పది మంది ఉన్నారు. జనసంఘం సభ్యులు కాని, ఎస్. ఎస్. పి. సభ్యులు గాని ఎవరూ లేరు. అందువలన నేడు తయారయిన ఫ్రంట్ అభ్యర్థుల జాబితాలో ఈ రెండు పార్టీలకు సీట్లు కేటాయించారో లేదో ఇంకా తెలియడం లేదు.

ఈ జాబితా ఎప్పుడు ప్రకటించేదీ తనకు తెలియదని శ్రీ సంజీవరెడ్డి పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

గుజరాత్‌లో 19సీట్లకు కొత్త కాంగ్రెసు పోటీ

అహమదాబాద్, జనవరి 27 : లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో గుజరాత్ నుండి పోటీచేసే 19 మంది కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జీవరాజ్ మెహతా, పాత కాంగ్రెస్‌నుండి ఇటీవల రాజీనామా చేసిన శ్రీ జస్వంతమెహతా, శ్రీ గోవర్ధన్‌దాస్ చోకావాలా మొదలైన వారు ఉన్నారు.

శ్రీ చోకావాలా సూరత్‌నుండి పాత కాంగ్రెస్ నాయకుడైన శ్రీ మురార్జీ దేశాయ్‌తో పోటీ చేస్తారు. డాక్టర్ జీవరాజ మెహతా అమ్రేలి నుండి, శ్రీ జస్వంతమెహతా భావనగర్ నుండి పోటీచేస్తారు.

అహమదాబాద్‌లో శ్రీ ఇందులాల్ యాజ్ఞిక్‌ను కొత్త కాంగ్రెస్ సమర్థిస్తున్నది ...

పదహారేళ్ల పడుచు పిల్లాడై ఆంధ్ర సినిమాప్రేక్షకులను
ఆడించి పాడించి ఆనందపరచిన

జగపతి ఆర్ట్ పిక్చర్స్
దసరాబుల్లోడు

దర్శకత్వం, సంగీతం, ఫొటోగ్రఫీ, నటన, నృత్యం, పాటలు-మాటలు అన్నీ వున్నతస్థాయిలో వున్నచిత్రం 'దసరాబుల్లోడు'. సాంకేతిక నైపుణ్యంలో ఒకదానికొకటి తీసిపోదు. నటునిగా నాకున్న అనుభవముతో చెప్పాలంటే ఈ చిత్రంలోని నటీనటులందరూ ఒకరికొకరు పోటీపడి నటించారేమోననిపించింది. అందుకే దీనిని ఒక 'సంపూర్ణమైన సుందరి' అంటున్నాను—
S.V. Ranga Rao

ఆనాటి 'అన్నపూర్ణ' మొదలుకొని ఈనాటి 'దసరాబుల్లోడి' వరకు జగపతి వారి అన్ని చిత్రాలలోనూ నటించే అవకాశం కలిగిన అదృష్టవంతుణ్ణి. జగపతి సంస్థ అటు ప్రేక్షకులలోనూ ఇటుపరిశ్రమలోనూ ఎన్నో అంతస్థులను పెంచుకున్న ఆదర్శ సంస్థ! ఈసంస్థ చిరకాలం వర్ధిల్లాలని నా ఆకాంక్ష! — గుమ్మడి వెంకటేశ్వరరావు



దసరాబుల్లోడి గురించి వ్రాయడమంటే నన్ను గురించి నేను వ్రాసుకోవటమే! అయినా వ్రాయకుండా వుండలేకపోతున్నాను. ప్రేమరసం ప్రపంచానికే అవుసరం. కరుణరసం ఆంధ్రప్రజకు అతి దగ్గర. సంగీతం ప్రజలకేకాదు పశు, పక్షి, జంతు జాలాలన్నిటికీ ముఖ్యం. ఇన్ని సలక్షణాలు సమపాళ్లల్లో వున్నవిగాబట్టే బుల్లోడు నాకు నచ్చాడు - ప్రజలు మెచ్చారు. ఈ బుల్లోడు వచ్చే దసరా చూడకుండా వుండడని నానమ్మకం.— అక్కినేని

జగపతి వారి చిత్రంలో వేషం వెయ్యమని మొదటిసారిగా శ్రీ రాజేంద్రప్రసాద్ నన్ను కోరారు. సంతోషంగా సరేనన్నాను. తరువాత కల్పినప్పుడు తనే దర్శకత్వం వహిస్తున్నానన్నారు - తెల్లబోయాను. తీరా సినిమా తయారయ్యాక చూస్తే వందచిత్రాలు తీసిన అనుభవానికి ఏమాత్రం తీసిపోని విధంగా చిత్రం తయారైంది.
Nagabhushanam

ప్రేక్షకులు అభిమాన ప్రేక్షకులు! నేనుస్తే 'దసరాబుల్లోడు'లో నటించాను. నా అంతరంలో ఆనందించాను. ఆంధ్రత్వాన్ని కళ్లకు కట్టినట్లున్న ఈ చిత్రం విదేశాలలో కూడా ప్రదర్శిస్తే మన కు పురస్కారం అవుతుందనటంలో అతిశయోక్తి లేదు ఇమ్మాన్ని నటించాను.
ఇట్లు
C. ...

ఒక సినిమా చూసిం తర్వాత అందులోని సన్నివేశాల్ని గురించి తిరిగి తిరిగి చెప్పుకోవటం, వాటిని మరిచిపోలేక పోవటం, ఇటీవల చిత్రాల్లో కరువైంది. చాలా కాలంతర్వాత 'దసరాబుల్లోడు' ఆ అనుభూతిని కలిగించింది. అందుకే ఇప్పటికి ఐదు సార్లు చూసాను—
...

లక్ష్మీ ఫిలింస్

LAKSHMI

సాధారణనామ సంవత్సర
మాఘ శుద్ధ విదియ
1971 జనవరి 28, గురువారం
విదియ రా. 1-19 వరకు
ధనిష్ఠ రా. 9—51 వరకు
వర్జం తె 4-31 మొ 6-00 వరకు

విజయం ఒక్కమాటుగా లభించేది కాదు

అపజయములకు భయపడి యోగ శక్తుల నిరుత్సాహములకు నీవు వెనుకాడరాదు. ఒక్కొక్కసారే ఇవి యెప్పుడూ విజయసాధకములు కానేరవు. విశ్వశక్తుల సంసర్గ మెట్లు సంపాదించవలెనో, వాటితో మన ప్రయత్నమును కెట్లు అనుసంధానం కూర్చుకోవలెనో, ఈశ్వర చేతికు ఉపకరణంకావడం ఎట్లో— ఇవి అనుభవ పూర్వకముగా తెలియవలెనవి.
— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ
1971 జనవరి 28, గురువారం

రాష్ట్రంలోని విద్యా సంస్థల ఆర్థిక దుస్థితి

రాష్ట్రంలో అనేక కళాశాలల అధ్యాపకులకు కొన్ని నెలలుగా జీతాలు అందని కారణంగా వారు సమ్మెలు, నిరాహారదీక్షలు ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల పరిస్థితులు కళాశాలల పరిస్థితులకంటే మెరుగ్గా లేవు. స్నాతకోత్సవ సభకు వార్షిక నివేదికను సమర్పిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు విశ్వవిద్యాలయ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు వెల్లడించారు. జూనియర్ కళాశాలలను స్థాపించడంతో అనుబంధ కళాశాలలనుంచి వచ్చే రుసుం తగ్గిపోయిందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన గ్రాంట్లు సకాలంలో ఇచ్చి ఆదుకొనకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం వున్నట్లు శ్రీ బుల్లెయ్య నివేదికనుబట్టి స్పష్టమౌతూవున్నది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిస్థితి ఇంకాఅధ్వాన్నంగావున్నటు ఉపాధ్యక్షుడు డాక్టర్ రావాడ సత్యనారాయణ సిండికేట్‌కు నివేదించిన విషయాలవల్ల వెల్లడి అవుతున్నది. రాష్ట్రప్రభుత్వం నుంచి మూడుకోట్లరూపాయలు విశ్వవిద్యాలయానికి రావలసివున్నట్లు డాక్టర్ సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే పది పన్నెండులక్షల రూపాయలైనా ఇవ్వకపోతే ఈ నెలజీతాలివ్వడానికి కూడా సాధ్యంగాదని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి, విద్యాసంస్థల దృష్టికి తీసుకువచ్చే నిమిత్తం కార్లే ప్రాయోపవేశం చేస్తున్నారు. ఉస్మానియా ఉపాధ్యక్షుడు ప్రాయోపవేశం ప్రారంభించిన తరువాత రాష్ట్రప్రభుత్వం ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు ఆరేసి లక్షల రూపాయలు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చింది. ఇందువల్ల అసలుసమస్య పరిష్కారం కాదు.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన గ్రాంట్లు సక్రమంగా ఇవ్వక బాకీ పడింది. ఆ కారణంగా పాఠశాలల ఉపాధ్యాయులకు పురపాలక సంఘాలు, పంచాయతీ సమితులు జీతాలు చెల్లించలేక పోతున్నవి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఆరుమాసాలు, తొమ్మిది మాసాలుగా జీతాలే లేవు. రెండు మూడు మాసాలలో వార్షికపరీక్షలు జరుగనుండగా పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు సమ్మె చేయడంవలన విద్యార్థుల పాఠాలు పూర్తిగాక ఇబ్బంది పడవలసి వస్తున్నది. విద్యావిధానంలో మార్పులు చేయడం గురించి ఎక్కడలేని శ్రద్ధతీసుకుని తరచు మార్పులు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థల ఆర్థికపరిస్థితిని గురించి ఆలోచన చేయడమే లేదు. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు అందకపోవడం ఈ సంవత్సరం కొత్తగా ఉత్పన్నమైన సమస్యగాదు. ప్రతి సంవత్సరం ఏర్పడుతున్న సమస్యే ఇది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సాధించవలసిన అవసరం వుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రావాడ సత్యనారాయణ విద్యాసంస్థల — ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే నిమిత్తం నిరాహారదీక్షను ప్రారంభించడం తీవ్రమైన చర్యే. అయితే, తీవ్రమైన సమస్యల పరిష్కారానికి తీవ్రమైన చర్యలు అవసరం. విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు సంబంధించినంతవరకు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కమిషన్ తోడ్పాటు కలిపించుకుని అత్యంత ఆందోళనకరంగా వుంటున్న ఆర్థికపరిస్థితిని పరిదిద్దవలసి వున్నది. డాక్టర్ సత్యనారాయణ నిరాహారదీక్షను నిరవధికంగా సాగించవలసిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో కొంత కదలిక కన్పిస్తున్నది. ఇతరులుకూడా పరిస్థితుల తీవ్రతను గుర్తించారు. కనుక, ఉస్మానియా విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షుడు ప్రాయోపవేశాన్ని విరమించవచ్చును. రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థలకివ్వవలసిన బాకీయి సొమ్మును శీఘ్రంగా చెల్లించడానికి తక్షణం చర్యలు తీసుకోవలసి వున్నది.

శ్రీ వెంకటసుబ్బయ్య వివరణ

(1వ పేజీ తరువాయి)

''ఆ ప్రశ్నలువేయకండి. ఈ సమావేశం ఇంతటితో ముగిసింది'' అని ప్రకటించారు.

కొత్త కాంగ్రెసులో చేరితే ప్రజలకు మీపట్ల గౌరవం తగ్గదా అన్న ప్రశ్నకు శ్రీ వెంకట సుబ్బయ్య సమాధానమిస్తూ, తాను తన వైఖరిని లోగడేతెలిపాననీ, తన చర్యకు కారణం సిద్ధాంతపరమనీ అన్నారు.

ప్రశ్న : ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం గైకొంటారు ?

''త్వరలోనే'' అని ఆయన సమాధానమిస్తూ, ఈవిషయంగురించి తాను తీవ్రంగా యోచిస్తున్నానని, రేపు సాయంత్రం హైదరాబాద్ వెళుతున్నానని, త్వరలోనే తన నియోజకవర్గమైన నంద్యాలకు వెళ్లగలనని అక్కడ స్నేహితులతో సంప్రదించి, తగు సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించ గలనని వివరించారు.

ప్రశ్న ''కొత్త కాంగ్రెసులో చేరవలసిందని మీ స్నేహితులు చెబితే అందులో చేరుతారా ?''

సమా : ''నేను ఆ సలహాను అంగీకరించవచ్చు, లేదా మీ రివ్వవలసిన సలహా ఇది కాదని నేను వారికి నచ్చచెప్పవచ్చు.''

సిద్ధాంత పరంగా మీరు కొత్త కాంగ్రెసుకు చేరువయ్యారా ? అన్న ప్రశ్నకు శ్రీ వెంకటసుబ్బయ్య సమాధానమివ్వలేదు.

రాజీనామా చేయడం అప్రధమనుకున్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెసు అభ్యర్థిగా నిలబడడానికి ఎందుకు అంగీకరించారనే ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ఆ జాబితాను అధికార పూర్వకంగా విడుదల చేయలేదని, పత్రికలో ప్రకటించిన జాబితా అనధికార పూర్వకమైనదని అన్నారు.

ప్రారంభంలో శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, శ్రీ ఎస్. కె. పాటిల్ వంటి ప్రముఖ నాయకులు ఇతర పార్టీలతో పొత్తుకు అనుకూలత వ్యక్తం చేసినప్పుడు తానెంతో 'వ్యథ' చెందానని, ఇట్టి పొత్తును కాంగ్రెసు గతంలో వ్యతిరేకించిందని, స్వతంత్ర, జనసంఘ, మార్కిస్టుపార్టీ, ఇంకా తదితర నాయకులు కొన్నిసార్లు విరుద్ధ ప్రకటనలు చేశారని అన్నారు.

పార్టీ స్వీయసిద్ధాంతాల మీద నిలబడి, దాన్ని గురించి ప్రజలకు చాటిచెప్పా అన్నది తన అభిమతమని, ఆయన చెప్పారు.

ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తు అవసరమేనని ఆయన అంగీకరించినా, అందుకు సిద్ధాంతాలను బలిచేయరాదన్నారు.

తాను కాంగ్రెసు అధ్యక్షునికి సెక్కు లేఖలు వ్రాశానని, గత డిసెంబరు 24న వ్రాసిన లేఖలో కూడా శ్రీమతి పర్సుల విషయమై పార్టీలో మిగతా వారితో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశానని, అందువల్ల తానా సమస్యపై లోక్‌సభ వోటింగులో పాల్గొనలేదని అన్నారు.

''పార్టీ స్వీయ సిద్ధాంతాలకు కట్టుబడి వున్నంతకాలం నేను పార్టీలోనే ఉంటానని అందులో పేర్కొన్నాను. నేను మూడు విషయాలు కోరాను. 1. అవిభాజ్య కాంగ్రెసు సోషలిస్టు కార్యక్రమాలకు కట్టుబడి వుండాలి. 2. ఆ కార్యక్రమాలు గురించి సందేహాలకు తావీయరాదు. 3. ప్రీవీపర్సులను రద్దు చేయాలి'' అని ఆయన తెలిపారు.

తన చర్య ఎన్నికల దృష్ట్యా అవకాశవాద చర్య కాదని, తాను నంద్యాల నుంచి తేలికగా ఎన్నిక కాగలనని, ఎన్నికలే ధ్యేయమైతే తాను పార్టీనుంచి రాజీనామా చేయుపనిలేదని శ్రీ వెంకటసుబ్బయ్య చెప్పారు.

అధికారంకోసం తాపత్రయ పడకపోవడం ప్రతిపక్ష కాంగ్రెసు అగ్రనాయకులు ప్రకటించాలని తాను స్పష్టం చేశానని, అందువల్ల పార్టీ ప్రతిష్ఠ పెరుగగలదని కూడా తాను సూచించానని ఆయన అన్నారు.

అప్పుడొక విలేఖరి ''మీరు ఎన్నికైతే అధికారం కావాలని కోరకుండా వుంటారా ?'' అని ప్రశ్నించగా, ఆయన ఘాటిగా సమాధానమివ్వలేదు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభకు పోటీచేసే అధికార కాంగ్రెసు అభ్యర్థుల జాబితాలో నంద్యాల నియోజకవర్గం స్థానంలో ఎవరినీ ఎన్నిక చేయకపోవడం శ్రీ వెంకటసుబ్బయ్య కొత్త కాంగ్రెసులో చేరనుండడం కూడా అదృష్టవశాత్తూ యాదృచ్ఛికమే.

శ్రీ మిశ్రా విచారం

న్యూఢిల్లీ, జనవరి 27 : పార్టీ నుంచి శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామాపట్ల ప్రతిపక్ష కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. డి. మిశ్రా విన్న యిక్కడ విచారం వెలిబుచ్చారు.

శ్రీమతి ఇందిరాగాంధి రాజకీయాలు - ఒక పరిశీలన



అది మూడుపదుల దశాబ్దాల క్రిందటి సంగతి. స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మరీ నియంతవలె ప్రవర్తిస్తున్నారని ఆయన హితులు హెచ్చరించేవారు, ఆయన సన్నిహితులు బాధపడేవారు. సరిపడనివారు జవహర్‌లాల్ నెహ్రూ నియంతే, సందేహం ఏముంది అని విమర్శించేవారు.

కాలంకంటే ముందుపోవాలని ప్రయత్నించేవారికి సహనం తక్కువ. ఎంత క్లిష్టసమస్య అయినా స్పష్టంగా వెల్లడి అయ్యే మేధావులకు మందమతులంటే వొళ్లు మండుకురావడం సహజం. ఆత్మవిశ్వాసంగల ధైర్యశాలురకు సంశయాత్ములంటే ఆగ్రహం కలగడంలో ఆశ్చర్యంలేదు. పర్యవసానం సంగతి ఆలోచించక ముందుకురూకే సాహసోపేతులకు అనుసరించే వారినిచూస్తే ఆవేశం కలగక తప్పదు.

మరి పండిత జవహర్లాల్ నెహ్రూలో నియంతృత్వ పోకడలు కన్పించినవని ఆయన సన్నిహితులు బాధపడినా, ఆయన హితులు హెచ్చరించినా, గిట్టనివారు విమర్శించినా తప్పులేదు. జవహర్లాల్ నెహ్రూకు తనగురించి ఇతరులు ఏమను కుంటున్నారో తెలుసును. అలా తెలిసింది గనుకనే ఆనాడాయన 'పండిట్ జవహర్లాల్ నెహ్రూ నియంత కాగలడా?'' అని ఒక ప్రశ్నవేసి ఆ ప్రశ్నకు సమాధానంగా మోడర్న్ రివ్యూ పత్రికలో ఒక చక్కని వ్యాసం వ్రాశారు. నెహ్రూ నియంత కాలేడనే ఆయన ఆ వ్యాసంలో నిరూపించి వుంటారని పాఠకులు వూహించగలరు.

జవహర్లాల్‌పై వాటివిమర్శే నేడు ఇందిరాగాంధిపై

మూడుపదుల దశాబ్దాల తరువాత ఆనాడు జవహర్లాల్‌పై ఏ విమర్శ వచ్చిందో ఇప్పుడు ఆయన తనయ శ్రీమతి ఇందిరా గాంధిపై అదే విమర్శ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆత్మపరీక్ష, ఆత్మవిమర్శన చేసుకో కలిగారు. అట్టి ఆత్మపరీక్షకు వ్యవధిగాని, ఆత్మవిమర్శకు ఆలోచనగాని శ్రీమతి ఇందిరా గాంధికి లేదు. అందువల్లనే కావచ్చును, ఆమె అనేక విషయాల్లో తండ్రిని మించిన, తండ్రిని మరపించిన తనయ అయింది.

అయిదు సంవత్సరాల ప్రధాన మంత్రి పదవిలో శ్రీమతి ఇందిరా గాంధి ఎదుర్కొన్న చిక్కులను, క్లిష్టసమస్యలను స్వర్గీయ పండిట్‌జవహర్లాల్ నెహ్రూ వారి యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో తరచుఎదుర్కొంటూనేవచ్చారు. ఏసందర్భంలోనూ జవహర్లాల్ నెహ్రూ శ్రీమతి ఇందిరా గాంధి ప్రవర్తించినట్లు ప్రవర్తించలేదు. అదే తన తండ్రి బలహీనత అని శ్రీమతి ఇందిరా గాంధి అభిప్రాయపడుతూ వుండవచ్చును. ఆ బలహీనత, దౌర్బల్యానికి తను లోంగిపోరాదని, అవకాశం ఇవ్వరాదని ఆమె తీర్మానించుకున్నారు.

పండిట్ జవహర్లాల్ నెహ్రూలోని బలహీనత, దౌర్బల్యం లోపాలుగాదు. అవి ఆయన రాజకీయ జీవితంలో ఏర్పడిన కొన్ని అతిక్లిష్ట దశలను అధిగమించడానికి ఆయనకు తోడ్పడినవి. ఈ చారిత్రక సత్యాన్ని గ్రహించలేకపోవడంవల్లనే శ్రీమతి ఇందిరా గాంధి ఒక విషవలయంలో చిక్కుకుపోయినారు. అందువల్ల కలిగిన వైరాగ్యమే ఆమె నిరంకుశచర్యలకు, నియంతృత్వ పోకడలకు కారణం.

సిద్ధాంతాలపై సంఘర్షణ క్రొత్తగాదు

అతివాద, మితవాద రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలకు సంఘర్షణ అఖిల భారత జాతీయ కాంగ్రెసు అవతరించినప్పటినుంచీ సాగుతూనేవుంది. శ్రీమతి ఇందిరా గాంధి ప్రధానమంత్రి అయిన తరువాత క్రొత్తగా ప్రారంభంకాలేదు. ఇక జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధితోనే కొన్ని రాజకీయ, ఆర్థిక విధానాలపై ఏకీభవించ లేకపోయినారు. అయినా జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెసును కాదనేదు. గాంధీజీ నాయకత్వాన్ని తిరస్కరించలేదు.

1938 వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ మొదటిసారి కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికైనారు. తిరిగి 1939 వ సంవత్సరంలో త్రిపురలో జరిగిన కాంగ్రెసు అధ్యక్ష పదవికి ఆయన పోటీచేస్తే మహాత్ముడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యను అభ్యర్థిగా నియమించారు. ఆ పోటీలో కాంగ్రెసులోని అతివాద వర్గాలు సుభాష్‌చంద్రబోస్ అభ్యర్థిత్వాన్ని బలపరచగా జవహర్లాల్ నెహ్రూ ప్రభృతులు కూడా సుభాష్‌చంద్రబోస్ పట్లసానుభూతిని ప్రకటించారు.

శ్రీ సుభాష్‌చంద్రబోస్ ఎన్నికైన తరువాత, కార్యవర్గ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ సుభాష్‌చంద్రబోస్‌తో సహకరించలేదు. గాంధీజీ నాయకత్వాన్నే అంగీకరించి కాంగ్రెసులోనే వుండిపోయినారు.

రాష్ట్రపతి పదవికి అభ్యర్థి నిర్ణయం

రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించ వలసినప్పుడు కాంగ్రెసు కార్యవర్గంలోని అధిక సంఖ్యాకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ అంతకు పూర్వం డాక్టర్ రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినప్పటికీ, కాంగ్రెసు కార్యవర్గ అభిప్రాయాన్ని గౌరవించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. ఆయనకు ఎదురుగా డాక్టర్ రాధాకృష్ణన్‌ను నిలిపి, అధికారకాంగ్రెసు అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నించలేదు.

కాంగ్రెసు అగ్రనాయకుల మధ్య విధానాలమీదా, వ్యక్తుల విషయంలోనూ అభిప్రాయభేదాలు యాభై సంవత్సరాలుగా వుంటూనే వున్నవి. సూరత్ కాంగ్రెసులో మితవాదులు సంసనుంచి నిష్క్రమించడం జరిగింది. కాంగ్రెసులో వచ్చిన మొదటి చీలిక అది. తరువాత విధానాలపై సోషలిస్టులు, కమ్యూనిస్టులు, సుభాష్‌చంద్రబోస్ ప్రభృతులు అధిష్ఠాన వర్గంతో ఏకీభవించలేక కాంగ్రెసునుంచి బయటికి వెళ్ళిపోయినారు. అయినా, కాంగ్రెస్ సంస బలహీనం కాలేదు, కాంగ్రెసు రెండుకాలేదు. ఇప్పుడే కాంగ్రెస్ అగ్రనాయకుల మధ్య ఏర్పడిన స్వల్ప విభేదాలు సంస విచ్ఛిన్నానికి దారితీసినవి. కాంగ్రెసు బలహీనమైపోయింది. ఏది కాంగ్రెసు అన్న వివాదంకూడా ఏర్పడింది. శ్రీమతి ఇందిరాగాంధి రాజకీయాలు ఈ పరిస్థితికి చాలావరకు కారణం అని ఈ వ్యాసావళిలో ఒక ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత చారిత్రక దృష్టాంతరాలను పేర్కొంటూ నిరూపించడానికి ప్రయత్నించారు. ఈ వ్యాసావళిలోని మొదటి వ్యాసం ఇది.

— ఎడిటర్

త్రిపుర కాంగ్రెసు అధ్యక్షుని ఎన్నిక సమయంలోనూ, రెండవపదవి రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభ్యర్థిగా నిర్ణయమైన సందర్భంలోనూ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెసు అధిష్ఠాన వర్గంతో రాజీపడ వలసింది కాదని శ్రీమతి ఇందిరాగాంధి అభిప్రాయమైవుండవచ్చును. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో ఆవిధంగా రాజీమార్గాన్ని అవలంబించారు గనుకనే 1962 వ సంవత్సరంలో చైనా దురాక్రమణ జరిపినప్పుడూ, 1965వ సంవత్సరంలో పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించినప్పుడు భారతీయులు శత్రువును సమైక్యంగా ప్రతిఘటించ కలిగారు.

గాంధీజీతో జవహర్‌లాల్ అభిప్రాయభేదాలు

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత జాతీయ కాంగ్రెసు అనుసరించవలసిన విధానంపై గాంధీజీ కాంగ్రెసు అగ్రనాయకుల అభిప్రాయాలతో జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేకపోయినారు. నాజిజం, ఫాసిజం నిర్మూలనకుసాగే యుద్ధంలో భారతదేశంకూడా సముచితపాత్రను నిర్వహించాలని ఆయన అభిప్రాయపడినారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గమైనది ఆయనకు ఎంతోబాధ కలిగించింది. శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి అయినా కాంగ్రెసును, గాంధీజీని కాదని వేరుపడి వెళ్లారేగాని, జవహర్లాల్ నెహ్రూ మాత్రం కాంగ్రెసు నిర్ణయాలకుబద్ధుడై అందరిలాగేక్విట్ ఇండియా ఉద్యమంలోనేగాదు, అంతకు పూర్వంసాగిన సత్యాగ్రహోద్యమంలోనూ పాల్గొన్నారు.

కాంగ్రెసుకంటే దేశం గొప్పదని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశ్వసించారు. కాని ఈ రెంటికంటే తానుగొప్ప అని ఆయన ఎన్నడూ భావించలేదు. కాంగ్రెసుసంస్థ వ్యక్తులకంటే గొప్పదనే జవహర్లాల్ నెహ్రూ మొదటినుంచీ విశ్వసించుతూ వచ్చారు. అందువల్ల ఆయన నష్టపడలేదు, దేశం చెడిపోలేదు.

పండిట్ జవహర్లాల్ నెహ్రూకు చాలా తీవ్రమైన అభిమాన, దురభిమానాలున్నవి. తను అభిమానించిన వారిపై ఈగ వాలనిచ్చే వారుకాదు. అలాగే తనకు ఇష్టంలేని వారిని ద్వేషించకపోయినా దూరంగానే వుంచేవారు. అయితే అన్ని సందర్భాలలోనూ దేశావసరాలకే ప్రాధాన్యం ఇస్తూ వుండేవారు. దేశావసరాలను నిర్లక్ష్యంచడంలో ఆయన పొరబడి వుండవచ్చును. కాని దేశావసరాలను నిర్లక్ష్యం చేసి స్వప్రయోజనాలను సాధించుకోలేదు.

సమాధానపడగల ఔదార్యం

1942 క్విట్ ఇండియా ఉద్యమం విషయంలో శ్రీ రాజగోపాలాచారి విధానాలు జవహర్లాల్‌కు తీవ్ర మనస్తాపాన్ని కల్గించినవి. ఎంతో కష్టపడ్డారు. ఆయనకు బాధ్యతగల పదవిన్వడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అయినా లార్డ్ మౌంట్ బాటన్ తరువాత ప్రథమ గవర్నరు జనరల్‌గా రాజగోపాలాచారి నియామకానికి సమ్మతించారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ తరువాత కేంద్రంలో హోంమంత్రి పదవిని నిర్వహించడానికి తిరిగి రాజగోపాలాచారిని ఆహ్వానించడానికి సందేహించలేదు.

1952 వ సంవత్సరంలో అలాగే అవిభక్త మద్రాసు రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా రాజగోపాలాచారిని అంగీకరించేందుకు అభ్యంతరం చెప్పలేదు.

1946 వ సంవత్సరంలో గాంధీజీ మాట కాదని మద్రాసు ముఖ్యమంత్రి పదవికి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు నిలిస్తే వారందరికీ చికాకువేసింది. అయినా 1953 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు ప్రకాశం పంతులు గార్ని మొదటి ముఖ్యమంత్రిగా పేర్కొనడానికి జవహర్లాల్ నెహ్రూ వెనుకాడ లేదు.

శ్రీ కృష్ణమీనన్ తొలగింపు, అబ్దుల్లా నిర్బంధం

రక్షణమంత్రిగా వుండిన శ్రీ కృష్ణమీనన్‌ను తొలగించే విషయంలోనూ, కాశ్మీరు ప్రధానమంత్రిగా వున్న షేక్ అబ్దుల్లాను నిర్బంధించే విషయంలోనూ జవహర్లాల్ నెహ్రూ తన వ్యక్తిగత అభిమానాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తన మాట నెగ్గాలనే పట్టుదల ఎంతవున్నా చివరికి అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి లొంగిపోయేవారు. కనుకనే ఆయన నియంత కాలేదు.

తన పదవిని నిలుపుకునేందుకు, తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు శ్రీ కృష్ణమీనన్‌ను తొలగించారనీ, షేక్ అబ్దుల్లాను నిర్బంధించారనీ కొందరు జవహర్లాల్‌ను విమర్శింపకపోలేదు. అయినా జవహర్లాల్ సహచరుల అభిప్రాయాలను దేశీయుద్దేశాలనుగుర్తించి ఇతరులు ఏవిమర్శలు చేసినా వెనుకంజవేయలేదు. మంత్రివర్గంనుంచి శ్రీ కృష్ణమీనన్ తొలగింపు, కాశ్మీరు ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా నిర్బంధం—ఎంతోబాధ కలిగించిన సంఘటనలు. శ్రీమతి ఇందిరాగాంధి ఇలాంటి విషమసమస్యలనుగాని, క్లిష్టపరిస్థితులనుగాని ఇంతవరకూ ఎదుర్కోలేదు. అయిదు సంవత్సరాల ప్రధాన మంత్రిత్వ కాలంలోనూ రెండే రెండు సందర్భాలలో ఆమె తోటి మంత్రులతో ఏకీభవించ లేకపోయినారు. ఆ రెండుసందర్భాలలోనూ ఆమె తనమాట చెల్లుబడి కావాలనే పట్టుదల చూపారుగాని, రాజీమార్గాన్ని అనుసరించి కాంగ్రెసు సమైక్యతను కాపాడేందుకు అవసరమైన కొద్దిత్యాగాన్నికూడా చేయలేకపోయినారు. అందువల్ల దేశానికి ఎంతో నష్టంకలిగింది.



జాతికి గర్వ కారణమైన కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ

జనవరి 28 రజతోత్సవం

ఒక సంస్థ చరిత్రలో 25 సంవత్సరాలు ఏమంత దీర్ఘకాలంకాదు. కాని ఈ ఇరువది అయిదు సంవత్సరాల కాలంలో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో 3000 మందికి పైగా ఇంజనీరింగ్ పట్టభద్రులై దేశంలోను విదేశాలలోను సేవచేస్తున్నారు. ఈ సంస్థ జనవరి 28 న రజతోత్సవం జరుపుకుంటున్నది. నదీజలాలను సద్వినియోగంలోకి తెచ్చి భూములను సస్యశ్యామలం చేయటంలోను, భూగర్భంలో దాగివున్న ఖనిజ సంపదను వెలికి తెచ్చి దేశ ఐశ్వర్యాన్ని పెంపొందించడంలోను, వేగంగాపోయే రవాణా సౌకర్యాలను కలుగజేసి దూరాలను తగ్గించడంలోను భీభత్సంగా వుండే సముద్రాలను, తుపానులను వెళ్లగక్కే ఆకాశాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు, హిమాలయ సరిహద్దులను సంరక్షించుటలోను ఇంకా అనేక మహోన్నత కార్యక్రమాలలో పేరంతా దేశభక్తితో మాతృదేశ సేవలో నిమగ్నులై వున్నారు. వీరు జరుపుతున్న ఈ కృషి అంతా కోటానుకోట్ల భారతీయుల సర్వతోముఖ అభివృద్ధికి, పేదరికానికి—ఐశ్వర్యానికి మధ్య వ్యత్యాసాన్ని తొలగించుటకే. బహు కొద్దికాలంలో ఈ సాంకేతిక సంస్థ దేశంలో నిర్మాణాత్మక కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూ దేశానికి గర్వకారణమైన సాంకేతిక సంస్థలలో ఒకటిగా ప్రతిష్ఠను గన్నది.

1945 లో ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం, యుద్ధానంతర పునర్నిర్మాణ కార్యక్రమ సందర్భంగా విశాఖపట్టణం ఇంజనీరింగ్ కాలేజీని తాత్కాలికంగా 1946 లో ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు రాష్ట్ర ప్రధానమంత్రిగా వున్నప్పుడు, కాకినాడ — పిఠాపురం రోడ్డుపై సైన్యాలు ఖాళీచేసిన భవనాలు ఖాళీగా వున్నందున ఆ భవనాలలో కాకినాడలో నెలకొల్పడానికి నిర్ణయించారు. ప్రస్తుతం కాలేజీ ఆవరణ 125 ఎకరాల మేరకు విస్తరించి, మామిడి తదితర తోటల మధ్య ఆహ్లాదపూరితమైన వాతావరణంలో నెలకొని వున్నది.

1946 జూలైలో ఈ కాలేజీ ప్రారంభించబడింది. కొలది రోజులలోని ఈ కాలేజీకి కేటాయించబడిన 110 మంది విద్యార్థులకు హాస్టలు సౌకర్యాలు, తదితర వసతులు శీఘ్రంగా కల్పించవలసి వున్నది. ప్రారంభంలో కొద్ది నెలలపాటు అన్ని సౌకర్యాలు, వసతులు అసమగ్రంగానే వున్నవి. అయినప్పటికీ సిబ్బంది, విద్యార్థులు దీక్షతో తమ సమస్యల నన్నిటినీ ఎదుర్కొంటూ వచ్చారు.

మిక్కిలి స్వల్పమైన రెండు సంవత్సరాల కాలంలోనే అన్ని శాఖలు ప్రొఫెసర్లతో సమగ్రంగా పనిచేయజొచ్చింది. ప్రిన్సిపాల్ నాయకత్వాన ప్రొఫెసర్లు, కాలేజీకి కేటాయించబడిన నిధులతో విదేశాలనుంచి ఈ సంస్థ అభివృద్ధికి పరికరాలను, సామగ్రిని తెప్పించుకొనేందుకు కృషిచేశారు. 1950 నాటికి, యూనివర్సిటీ నిర్ణయించినవిధంగా అన్ని శాఖలు సమగ్రంగా తగిన సిబ్బందిని కలిగి వున్నవి. యూనివర్సిటీ రు. 10 లక్షలు సాంకేతిక పరికరాలు, సామగ్రిని మాత్రమే లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ కేవలం నాలుగు సంవత్సరాలలోనే ఈ కాలేజీ రు. 15 లక్షలు విలువజేసే సామగ్రిని వివిధ శాఖలకు సమకూర్చుకున్నది. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా ప్రయోజనకరంగా వుండేవిధంగా దూరదృష్టితో ఈ సామగ్రి సమకూర్చుకొనబడింది.

సిబ్బంది కాలేజీ రూపురేఖలను ఎల్లరకూ గర్వకారణంగా తీర్చిదిద్దుకొనగా, స్థానిక విద్యావేత్తలు జరిపిన కృషి మూలంగా ప్రభుత్వం ఈ కాలేజీని శాశ్వతంగా కాకినాడలోనే వుంచడానికి నిర్ణయించింది. ఇప్పుడు కాలేజీకి నిర్వాహక సిబ్బంది కార్యాలయానికి ఒక నూతన భవనం, వర్కుషాపులకు, లేబొరేటరీలకు నూతనంగా అనేక భవనాలు నిర్మింపబడినవి. ఆధునిక సౌకర్యాలతో 'నాగార్జున' 'నలంద' పేర్లపై రెండు కొత్త హాస్టల్సు నిర్మింపబడినవి. ఇప్పుడు కాలేజి ఆవరణలోని భవనాలన్నిటి విలువ రు. 28.20 లక్షలు, సాంకేతిక పరికరాలు, సామగ్రి విలువ రు. 39.46 లక్షలు వుంటుందని అంచనా వేయబడింది. అవసర ఇంజనీరింగ్ పరికరాలు, సామగ్రి కలిగి వుండటంలో దక్షిణ మండలంలోని ఉత్తమ సంస్థలలో ఇది ఒకటిగా పేరు గాంచినది. లేబొరేటరీలు, వర్కుషాపు అన్నీ ఆధునిక పరికరాలు, సామగ్రి కలిగి వున్నాయి.

మద్రాసులోని గిండీ ఇంజనీరింగు కాలేజీ ఆధునిక పాఠ్య ప్రణాళికలను అనుసరించడంలో ముందంజవేసేదే అప్పటికి, కాకినాడ కాలేజీలో రెండవ దశం నుంచే జల విద్యుచ్ఛక్తి ఇంజనీరింగ్, పారిశ్రామిక ఆర్థిక శాస్త్రం, పరిపాలన, ఎలక్ట్రానిక్స్, గణితములో ఆధునిక శాస్త్రం—మున్నగు విషయాలు ప్రారంభింపబడినవి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఈ విషయాలను గూర్చి 15 సంవత్సరాలక్రితం ఎవరూ వినియేవుండరు. 1958 లో టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడింది. ఆంధ్ర ప్రాంతంలో అవసరమైన సాంకేతిక నిపుణులను ఈ శాఖ తరిఫీదు ఇస్తున్నది.

ఈ కాలేజీ ఇక్కడ శాశ్వతంగా స్థిరపడిన తరువాత 1955 లో వాల్తేరులో ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజి నెలకొల్పబడటంతో కాకినాడ కాలేజీలో ప్రారంభించడానికి ఉద్దేశ్యించారుతున్న 'ఎయిరో నాటిక్స్', 'మెరైన్ ఇంజనీరింగ్' కోర్సులు విడిచిపెట్టవలసి వచ్చింది. 1970 ఫిబ్రవరిలో ఈ కాలేజీని పోస్టు గ్రాడ్యుయేట్ కమిషన్ సందర్శించి, కాలేజీలోని అన్ని శాఖలలోను పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించవచ్చునని భారత ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసింది. పరిశోధనలు ఇప్పటి కప్పుడే ఈ కాలేజీలో జరుగుతున్నవి. ఈ విద్యాసంవత్సరం నుంచి యిక్కడ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభింపబడగలవని విశ్వసించబడుతున్నది. సిబ్బందిలోని సభ్యులు కొందరు ఇప్పుడు సి. ఎస్. ఐ. ఆర్., యు. జి. సి. పథకాలక్రింద పి. హెచ్. డి. డిగ్రీలకు పరిశోధనలు సాగిస్తున్నారు.

కాలేజీలో విద్యార్థుల సంఖ్య 110 తో ప్రారంభమై 130 వరకు పెరిగింది. అయితే గత రెండు సంవత్సరాలనుంచి 120 కి తగ్గిపోయింది. మూడు సంవత్సరాల ప్రత్యేక డిగ్రీకోర్సు రద్దుకావడం, ఇంజనీరింగ్ పట్టభద్రులలో నిరుద్యోగం ప్రబలటం ఈ తగ్గుదలకు కారణం కావచ్చును.

చైనా దాడి సమయంలోను, పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలోను ఈ సంస్థ, జాతి తనపై పెట్టిన బాధ్యతలను అనిర్వచనీయంగా నిర్వహించింది.

ఆధునిక రంగస్థల ఏర్పాట్లతో 1.000 మంది కూర్చొనుటకు వీలైన ఆడిటోరియం కలిగి వుండడం ఈ సంస్థకు మరొక గర్వకారణం. అదేవిధంగా క్రీడారంగంలో ఆధునిక సౌకర్యాలు వున్నాయి. మహిళా సభ్యులకు ప్రత్యేక క్లబ్ కూడా వున్నది. ఈ క్లబ్‌లో వివిధ ఆటలకు సౌకర్యాలున్నవి.

ఈ కాలేజీకి చెందిన ఇప్పటి ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా తమ సంస్థ ప్రతిష్ఠను పూర్వ విద్యార్థులవలెను ఇనుమడింపజేసేందుకు కృషి చేయడం వారి విద్యుక్త ధర్మం. ఈ కాలేజీతో సంబంధంగల ఎవరైనప్పటికీ సంతృప్తికరమైనదని పూర్వ చరిత్ర దృష్ట్యా భవిష్యత్తు ఆశావహంగా వుండేట్టు చేస్తుంది.

పెకింగ్‌లో ఇండియా రిపబ్లిక్ డే

భారత దౌత్యాధికారి విందుకు చైనా అధికారుల హాజరు

టోకియో, జనవరి 27 : ఇండియా సరిహద్దులపై 1962 లో చైనా దురాక్రమణ పిమ్మట ప్రప్రథమంగా నిన్న పెకింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఇండియా చార్జిడి ఎఫైర్స్ శ్రీ బ్రజేష్ సి.మిశ్రా తమకార్యాలయంలో విందుచేసినట్లునవచైనావార్తాసంస్థ ప్రకటించింది.

ఈ విందుకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ ఫుహావోలతో పాటు ఇతర చైనా అధికారులు కూడ హాజరయ్యారు.

టోకియోలో

టోకియో, జనవరి 27 : టోకియోలో భారతీయులు నిన్న సాయంత్రం ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్నారు.

సెంట్రల్ జపాన్‌లోని కోబెలోగల ఇండియా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో కూడాభారతీయులుఈఉత్సవంజరుపుకున్నారు.

మలేసియాలో

కౌలాలంపూర్, జనవరి 27 : ఇండియా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా గతరాత్రి ఇక్కడ హైకమిషనర్ శ్రీ కె. సి. నాయర్ చేసిన విందుకు మలేసియా మంత్రులు, ఇతర ప్రముఖులతో సహా వెయ్యిమందికి పైగా హాజరయ్యారు.

మైసూరులో పది ఎకరాల వరకు మెట్టశిస్తురద్దు

బెంగుళూరు, జనవరి 27: పది ఎకరములు, అంతకు తక్కువమెట్ట భూమి కమతాలపై భూమిశిస్తును రద్దు చేసేందుకు నేడు మైసూరు ప్రభుత్వం నిర్ణయించింది.

నేటి మంత్రివర్గ సమావేశంలో గైకొన్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ ప్రకటిస్తూ, దీనివల్ల మైసూరు రాష్ట్రంలోని భూకమతాలలో 69శాతం కమతాలకు ప్రయోజనం కల్గగలదని ఈ మొత్తంరు 1.5 కోట్లనుండి రు 2కోట్ల వరకు ఉండగలదని తెలిపారు.

నేడు మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ కార్మికులకు రోజుకూలీ కనీస వేతనం రు 1. 50 నుండి రు 2. 50కు పెంచాలని కూడా నిర్ణయించారు.

పల్లెటి సీమలలో నిరుద్యోగులకు వృత్తి కల్పనకై వ్యవసాయిక(భూ) సైన్యం ఒకటి ఏర్పాటు చేయాలన్న సూత్రాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథక నిర్వహణకు ఒక మాజీ సైనికోద్యోగి అధ్యక్షతను బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ప్రతిజిల్లాలోను ఇట్టి భూసైన్యం ఒకయూనిట్‌ను ఏర్పరచ గలరని ఆర్థికమంత్రి శ్రీ రామకృష్ణ హెగ్డే వెల్లడించారు.

పాకిస్తాన్ అసమ్మతి

సింగపూర్, జనవరి 25:కామన్వెల్త్ దేశాల సమావేశం వెలువరించిన ప్రకటనకు పాకిస్తాన్ నిన్న అధికారపూర్వకంగా అసమ్మతి తెలిపింది.

విమాన ప్రమాదంలో 32 మంది మృతి

కారాకాస్, జనవరి 27: వెనిజులాకు చెందిన ఒక టర్బో విమానం సోమవారంనాడు రాత్రి, ఇచటికి ఆగ్నేయంగా 800 కి. మీటర్ల దూరంలో మిరిడావద్ద ప్రేలి కూలి పోవటంలో ముప్పైఇద్దరు చనిపోయారు.విమానంలో సిబ్బంది నల్గురితోసహా మొత్తం 43 మంది ఉన్నారు.

మెరిడానుంచి మాయక్వెషియాకు బయలుదేరుతుండగానే, గాలిలోకి లేవటంతోనే ఈ విమానం కూలిపోయింది.

గ్రహబలం

29-1-71 శుక్రవారం

వర్జ్యం తక్క అదియు రా 10—5 వ, తతలిసం రాత్రి 8—9, ఈరోజు వర్జ్య — దుర్ముహూర్తములు గమనించి ప్రయాణ ఎంలు, వివాహ వృత్తి స్వీకారము, ఇంద్ర్లు వారుట, ఆరోగ్య స్నానము, నూతన వస్త్ర ధారణము చేయవచ్చును.

మేషం : గృహసౌఖ్యంలకై, సుఖ — శాంతులకై పరితపిస్తారు. బంధుమిత్రులతో పట్టుదలలకు లోనవుతారు. వృత్తిలో శ్రమఎక్కువ. విద్యా కార్యాలకు విఘ్నం.

వృషభం : సాహస కార్యాలకు విఘ్నం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలు అస్తవ్యస్తంగా వుంటాయి సంఘంలో సరిపడని పరిస్థితులుంటాయి. ఆడంబర వ్యయం ఎక్కువ.

మిథునం : కుటుంబ ఆర్థిక పరిస్థితులలో వ్యత్యాసాలుంటాయి. శత్రు రోగ ఋణాలను గూర్చి ఆలోచిస్తారు. మీ మాటలతో విరోధాలు కొని తెచ్చుకుంటారు. ఓర్పు చూపుతే వృత్తిలో ఆదాయం వుంటుంది. ఆర్ద్ర వారికి శాంతి తక్కువ.

కర్కాటకం : మీ ఆరోగ్యం లోపిస్తుంది. పరుల దృష్టిలో పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. సంఘంలో విమర్శలకు లోనవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ — త్రిప్పట — అధికారుల మందలింపు, ప్రయాణాలలో జాగ్రత్త సూచన.

సింహం : కళత్రారోగ్యం లోపిస్తుంది. ఆడంబర వ్యయం ఎక్కువ. కాని వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.

కన్య : ఆర్థికంగా కటకట ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ స్వల్ప లాభం కాని వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. శత్రువులు పరాయవర్తి చెందగలరు.

తుల : ఆవేశం — కోపతాపాలు — పట్టుదలలు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో అధిక భారం, తొందరతో కూడిన క్షణం తీరికలేని కార్యక్రమాలు ఉన్నా ఆర్థికంగా ప్రోత్సాహం సంభవం. స్వాతి వారికి ఓర్పు మంచిది.

వృశ్చికం : స్థిరాస్తి వ్యవహారాలుంటాయి అదృష్టం కలిసిరావటం లేదు. బాధ పడతారు. మీ పెద్దల ఆరోగ్యం బాగుండదు. సుఖ—శాంతులు లోపిస్తాయి. జ్యేష్ఠ వారికి జాగ్రత్త సూచన.

ధనుస్సు : సోదరవర్గ సమస్యలు — అందుకు అధిక వ్యయం సంభవం, ఆడంబరం తక్కువ. కాని ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్ఠ లుంటాయి.

మకరం : కుటుంబ సమస్య లుంటాయి. మాటలలో కరుకుతనం వల్ల కార్యహాని కావచ్చు. ఆర్థిక విషయాలలో కొంత ప్రోత్సాహం వుంటుంది. శ్రవణం వారికి మేలకువ మంచిది.

కుంభం : శత్రురోగ ఋణాలలో కొన్నిటి ప్రభావం మీ నిడవలె మీ వెంట వుంటుంది. ఉద్రేకం — ఆవేశం — కోపతాపాలు — నిరంకుశత్వం మిమ్మల్ని ఆవరిస్తాయి. ఓర్పువల్ల మేలు జరుగుతుంది. వృత్తిలో పూపిరి సలుపని పరిస్థితి సంభవం.

మీనం : సంతాన వర్గ సమస్యలుంటాయి. మీ ఆలోచనలు చాలా తక్కువ స్థాయికి దిగజారుతాయి. గుప్త మార్గాల ధనాదాయం వుండవచ్చు. ప్రయాణాలలో ప్రమాద సూచన. జాగ్రత్త మంచిది.

బహిష్కరించిన పాక్ ఉద్యోగి స్వదేశం పయనం

ఫిరోజ్‌పూర్, జనవరి 27: అవాంఛనీయ వ్యక్తిగా గత ఆదివారం భారత ప్రభుత్వం ప్రకటించిన పాకిస్తాన్ దౌత్యోద్యోగి శ్రీ జఫర్ ఇక్బాల్ రాథోర్ నిన్న పాకిస్తాన్ వెళ్లిపోయారు.

48 గంటలలోపుగా దేశం వదలి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది. కాశ్మీర్‌లో దౌర్జన్యకర చర్యలను నిర్వహించ తలపెట్టిన 'అల్‌ఫతా' సంసతో శ్రీ రాథోర్‌కు, సంబంధం వున్నట్లు, తెలియ వచ్చినందువల్ల భారత ప్రభుత్వం ఆయనను బహిష్కరించింది. ఆయన గత అక్టోబర్‌లోనే మన దేశానికి వచ్చారు.

చిత్రజగత్తు

'ఏమేవ్! మన ఆవు ఇవాళ బొత్తిగా పాలు ఇవ్వడం మానేసింది!........మా ఇండికేట్‌వాళ్ళు ఎన్నికల గుర్తుగా దానినే ఎన్నుకున్నారన్న సంగతి........దానికి తెలిసిందిలా వుందే!!.....'

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ దినోత్సవం

ఢిల్లీవిన్యాసాలలో ఆధునికాయుధాల ప్రదర్శన

న్యూఢిల్లీ, జనవరి 27: భారత రిపబ్లిక్ 21 వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న దేశం అంతటా దేశసాంస్కృతిక సంపదను, సాధించిన విజయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు, సాయుధదళాల పెరేడ్‌లు జరిగినవి.

అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాల బాలికలకు, పోలీసులకు, సాయుధదళాల సిబ్బందికి, కవులు, కళాకారులు, రచయితలకు అవార్డులను ప్రకటించారు.

దేశంలోని పెక్కు ప్రాంతాలలో అలంకృత శకటాలను ప్రదర్శించి, పెరేడ్‌లు నిర్వహించారు. భారత రాజధాని నగరంలో ఈ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి. వాతావరణం అంత సరిగాలేకున్నా పెక్కు చోట్ల లక్షలాది ప్రజలు ఈ ఉత్సవాలను తిలకించారు.

ఢిల్లీలో జరిగిన విన్యాసాలలో వివిధ రాష్ట్రాల శకటాలు, బ్రహ్మాండమైన ఆయుధాలు, నృత్యాలు ప్రదర్శించబడినవి.

ఈ విన్యాసాలలో ముందు పోలీసు దళాలు, త్రివిధ దళాలు, [illegible] పాల్గొన్నారు.

[illegible] విశేషం [illegible] ప్రదేశ్ సమగ్ర రాష్ట్రంగా అవతరించడం.

దేశం అంతా ఆనందోత్సాహాలతో ఇంత కోలాహలంగా వున్నా బెంగాల్‌లో పక్కపక్కనే [illegible] చర్యలను మానలేదు.

రాజధానీనగరంలో జరిగిన విన్యాసాలలో రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి వందన స్వీకారం చేశారు. టాంజానియా ప్రెసిడెంట్ కైరేరే ప్రధాన అతిధిగా విచ్చేశారు.

ఈ విన్యాసాలలో భారత సైన్యం తాజాగా సంతరించుకున్న యస్. యు—11, బి—1, టాంకు విధ్వంసక రాకెట్లను, అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది.

వాతావరణం సరిగా లేకుంటే ఇండియాలో తయారైన మిగ్ విమానాల విన్యాసాలకు అటంకం ఏర్పడింది.

పరమ వీరచక్ర, విక్టోరియా క్రాస్‌లు అందుకున్నవారు నిన్న విన్యాసాలలో పాల్గొనడం మరొక విశేషం.

ప్రభుత్వకార్యాలయాలన్నియు విద్యుద్దీపాలతో అలంకరించారు.

ఒరిస్సాలో ప్రజాప్రభుత్వం లేకుండా మొట్ట మొదటి సారిగా ఈ ఉత్సవాలు జరిగాయి.

షిల్లాంగ్‌లో వేలాది ఆదివాసి తెగ ప్రజలు రంగు రంగుల దుస్తులు ధరించి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇంఫాల్‌లో వేడుకలను చూడడానికి దాదాపు లక్షమంది వచ్చారు.

వైద్యశ్రీ గ్రంధే రఘురామగుప్తగారి రాక !!!



బొల్లి, కుష్టు, పుండ్లు, బోదలు, మెప్పంపకత్వము, సెగ్గు, మూర్ఛ, హిస్టీరియా, ఉబ్బసము, టి.బి, చక్కెర వ్యాధి, మూత్ర వ్యాధులు, కడుపునొప్పులు, రక్తపోటు, కామెర్లా, గర్భవిత్తుము, మూలవ్యాధి, మొదలగు మొండి వ్యాధులకు ఔషధము లివ్వబడును. డాక్టరు గారికి పూర్తి పైకము చెల్లించి, ఔషధములు తీసికోవచ్చును. లేదా రు 20—లు అడ్వాన్సుగా యిచ్చిన తక్కిన పైకము నకు ఔషధములు వి. పి. ద్వారా పంపబడును.

ఫిబ్రవరి— 1971 పూరు.
6 తెనాలి—రత్నంలాడ్జింగ్, గాంధీచౌక్.
8 మరియు 9 పగలు 12 గం. వరకు విజయవాడ శ్రీ బృందావనవిలాస్ లాడ్జి కాంగ్రెస్ ఆఫీస్ రోడ్.
10 రాజమండ్రి: శాంతినివాస్ మెయిన్ రోడ్.
11 విశాఖ: హొటల్ పూటి
12 కాకినాడ: ఉడిపి లాడ్జింగ్ — [illegible] వీధి.
14 ఒంగోలు: హొటల్ అభిలాష్
15 నెల్లూరు: అలంకార్ లాడ్జింగ్
16 తిరుపతి: బాలాజీ లాడ్జి
17 కడప: అప్పు అయ్యర్ హొటల్
18 అనంతపురం: శాంతినివాస్ రిక్రియేషన్ క్లబ్స్
19 కడిరి — పగలు 12 గం. నుండి సా 4గం. వరకు కౌన్సిల్ లాడ్జింగ్.
20 హిందూపురం: [illegible] బిల్డింగ్స్.
22 కర్నూలు: రవి ప్రకాశ్
సంప్రదించు వేళ: ఉ. 9 గం. నుండి సాయంకాలం 4 గం. వరకు
సంప్రదింపునకు ఫీజు: రు 5 — సెలవులకై రు 0.25 స్టాంపు పంపండి. ఇచ్చిన మందులు వాపస్ తీసికోనబడవు. తీసికొన్న అడ్వాన్సు వాపసు యివ్వబడదు.

అమరజ్యోతి ప్రొడక్ట్స్
పి.బి. 26: ఫోన్: 22
మార్కాపురం - ఒంగోలుజిల్లా,

SUVARNA

ఆంధ్ర రాజధానిలో రిపబ్లిక్ దినోత్సవం

సమైక్యతకు కృషిచేయాలని గవర్నర్ ఉద్బోధ

హైదరాబాద్, జనవరి 27: గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్ నిన్న రాజధానీ నగరంలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవ విన్యాసాలలో వందన స్వీకారం చేశారు. ఈ రిపబ్లిక్ దినోత్సవ పెరేడ్‌లో సాయుధ దళాలకు చెందిన వివిధ విభాగాలు, వైమానిక దళం, రాష్ట్ర ప్రత్యేక పోలీసు, సాయుధ రిజర్వు పోలీసు, నగర సాయుధ పోలీసు, హోంగార్డ్సు, యన్. సి. సి. బాల, బాలికల జూనియర్, సీనియర్ దళాలు, అగ్నిమాపక దళం, అశ్విక పోలీసు దళాలవారు పాల్గొన్నారు.

గవర్నర్ ఈ విన్యాసాలను తిలకించి, ముగ్గురికి రాష్ట్రపతి పోలీసు, అగ్నిమాపక దళం పతకాలను, ఆరుగురు పోలీసు అధికారులకు పతకాలను బహూకరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని ప్రశంసించారు.

ఈ సంవత్సరం పెరేడ్‌లో విశేషం యన్. సి. సి. బాలికలు వైర్లెస్ పరికరాలను నిర్వహించడం, తేలిక రకం టాంకులను ప్రదర్శించడం ఈ తేలిక టాంకులను యన్. సి. సి. బాలురు నిర్వహించారు. ఎడారి యుద్ధంలో వాడే టాంకులను, పాకిస్తాన్‌పై పోరాటంలోను, లడక్‌లోను వాడిన టాంకులను ప్రదర్శించారు.

గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్ రాగానే ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర సబ్—ఏరియా కమాండెంట్ కల్నల్ జగర్ సింగ్‌లు స్వాగతం చెప్పి వందన స్వీకార వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు.

పిమ్మట గవర్నరు ఒక జీపులో వెళ్లి పెరేడ్‌ను తిలకించారు.

తర్వాత ఆయన రాష్ట్రపతి పోలీసు, అగ్నిమాపక పతకాన్ని శ్రీకాకుళం జిల్లాలోని పుందవ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సయ్యద్ మీర్ అహమ్మద్‌కు, రాష్ట్రపతి పోలీసు పతకాన్ని గుంటూరు పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ సి. వెంకటరావుకు, పోలీసు, అగ్నిమాపక పతకాన్ని హైదరాబాద్ డి. ఐ. డి. శ్రీ కె. రామచంద్రారెడ్డికి ఇచ్చారు.

విశిష్టమైన సేవ చేసినందుకు ఈ క్రింది వారికి పోలీసు పతకాలను ఇచ్చారు.

హైదరాబాద్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్రీ యస్. కృష్ణకుమార్, వరంగల్ జిల్లా మహబూబాబాదులో రాష్ట్ర ప్రత్యేక పోలీసుదళం కమాండెంట్ శ్రీ అజిత్ సింగ్ సాహ్ని, హైదరాబాద్‌లో హోంగార్డ్సు పోలీసు కమాండెంట్ శ్రీ వంగల పెద్దరెడ్డి, అవినీతి నిరోధక శాఖ పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నెల్లూరులోని రిజర్వు పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అబ్దుల్ రెహమాన్, గుంటూరు జిల్లా పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ కొల్లా నాగభూషణరావు.

ఉత్సవాల చివరలో 5 నిముషాల సేపు [illegible] అంతరాయం కలిగింది.

గవర్నర్ సందేశం

గవర్నర్ శ్రీ ఖండూభాయ్ దేశాయ్ గత రాత్రి రేడియోలో ప్రసంగిస్తూ జనబాహుళ్యం ప్రభుత్వంతో ప్రముఖ పాత్ర వహించడానికి వీలుగా సమైక్యతా శక్తులను పటిష్ఠం చేయడానికి ప్రతిన పూనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో సాగుతున్న వివిధ అభ్యుదయ పథకాల గురించి ఆయన ప్రస్తావించి, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

శ్రీ దేశాయ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో శాంతి, భద్రతలు సంతృప్తికరంగా వున్నవన్నారు.

ఇండిపెండెంట్‌గానే శ్రీ రామనాథ్ గోయెంకా పోటీ

రాయపూర్, జనవరి 27: లోక్‌సభకు జరుగనున్న మధ్యంతరఎన్నికలలో తాను మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గంనుంచి జనసంఘ చిహ్నంపై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పత్రికల చైర్మన్ శ్రీ రామనాథ్ గోయెంకా గతరాత్రి ఇక్కడ ప్రకటించారు.

ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ ప్రాంతాలనుంచి అనేక మంది మిత్రులు తనను పోటీ చేయవలసిందిగా ఆహ్వానించినా తనకు ఉద్దేశం లేదని, కాని తాను ఎంతో గౌరవించే గ్వాలియర్ రాజమాత ఆహ్వానాన్ని పురస్కరించుకొని విదిశనుంచి పోటీ చేయడానికి అంగీకరించానని తెలిపారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ నాలుగు పార్టీల ఫ్రంట్‌కూడా తనను సమర్థిస్తున్నదన్నారు.

వేరొక ప్రశ్నకు శ్రీ గోయెంకా సమాధానమిస్తూ మధ్యప్రదేశ్ రాజకీయాలలో స్థిరపడే యోచన తనకు లేదని, కాని లోక్‌సభ చర్చించి నిర్ణయించిన సమస్యలు జాతీయ సమస్యలైనందున, ఏ భారతీయుడైనా దేశంలో ఏ నియోజకవర్గంనుంచి అయినాపోటీ చేయడానికి రాజ్యాంగం వీలు కల్పించినందున తాని నిర్ణయం గైకొన్నానని తెలిపారు.

రాజమండ్రి, జనవరి 27: జూనియర్ కాలేజీ విద్యార్థులు గత ఆరు రోజుల నుండి జరుగుతున్న సమ్మె పట్ల సానుభూతి సూచకంగా ఇక్కడ ప్రభుత్వ కళాశాల రాజ్యలక్ష్మీ మహిళా కళాశాలలోని డిగ్రీ తరగతుల విద్యార్థులు, వి. టి. హెచ్. జూనియర్ కాలేజీ విద్యార్థులు నేడు సమ్మె చేశారు.

సీట్ల సర్దుబాట్లపై డి.ఎమ్.కె, కొత్త కాంగ్రెసుల చర్చల వైఫల్యం

మద్రాసు, జనవరి 27: రానున్న ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయమై తమిళనాడులో డి. ఎం. కె. కు, కొత్త కాంగ్రెసుకు మధ్య చర్చలు నేడు విఫలమయ్యాయి. దీనితో డి. ఎం. కె. నాయకత్వంలోని ఫ్రంట్‌కు, కొత్త కాంగ్రెసుకు మధ్య సంబంధాలు విచ్ఛిన్నమైనట్లేనని భావించవచ్చు.

ఢిల్లీ లోని కొత్త కాంగ్రెసు అగ్ర నాయకులతోను, తమిళనాడు లోని కొత్త కాంగ్రెసు నాయకులతోను రెండు రోజులపాటు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయినదని "చీలిక" అనివార్యమైనదని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి నేటిరాత్రి పత్రికా గోష్ఠిలో ప్రకటించారు.

తమ పార్టీ కొత్త కాంగ్రెసుకు 9 లోక్‌సభ సీట్లు, 15 అసెంబ్లీ సీట్లను యివ్వజూపినదని, అయితే, కనీసం 10 లోక్‌సభ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు కావాలని కొత్త కాంగ్రెసు పట్టుపట్టినదని శ్రీ కరుణానిధి వివరించారు.

రాష్ట్రంలో రానున్న మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెసుతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకొనడం జరుగదని శ్రీ కరుణానిధి ప్రకటించారు.

గత రెండు రోజుల కాలంలో కొత్త కాంగ్రెసు నాయకులతో చర్చలు జరిపిన అనంతరం శ్రీ కరుణానిధి నేటిరాత్రి పత్రికల వారితో మాట్లాడుతూ పై విధంగా స్పష్టం చేశారు.

తమ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితాను నేడు ఆయన పత్రికల వారికి విడుదల చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో మిగిలిన స్థానాలలో దాదాపు అన్నింటికీ మరి రెండు లోక్‌సభ స్థానాలకు సంబంధించి శ్రీ కరుణానిధి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

శ్రీ కరుణానిధి పై విధంగా ప్రకటించడంతో కొత్త కాంగ్రెసుకు, డి. ఎం. కె. నాయకత్వంలోని ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌కు మధ్య ఏర్పడిన "చీలిక" దాదాపు ఖాయమయినట్లు కానవస్తున్నది.

తిరిగి చర్చలు జరిగే అవకాశం

అయితే, ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి అందిన వార్తల ప్రకారం శ్రీ సి. సుబ్రహ్మణ్యం రేపు మద్రాసు తిరిగి రాగానే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సర్దుబాట్లు విషయమై డి. ఎం. కె. తో తిరిగి చర్చలు ప్రారంభం కాగలవని తెలుస్తున్నది.

నిన్న ఢిల్లీ వచ్చిన శ్రీ సుబ్రహ్మణ్యం, ప్రధాని ఇందిరా గాంధీతోను, శ్రీ జగజ్జీవన రాం తోను, నేటి సాయంత్రం సుదీర్ఘంగా ఈ విషయమై చర్చలు జరిపారు.

లోక్‌సభ స్థానాలకు నిర్ణయించబడిన కొత్త కాంగ్రెసు అభ్యర్థుల జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు చేసే ప్రాతిపదికగా, డి. ఎం. కె. తో ఎన్నికల సర్దుబాట్లు జరుగ వచ్చునని తెలుస్తున్నది.

అక్కా చెల్లెలు, అన్న దమ్ముల పోటీ

హైదరాబాద్, జనవరి 27: రాష్ట్రంలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో అక్కా చెల్లెళ్లిద్దరు ఒకరితో ఒకరు పోటీ చేస్తున్నారు.

భద్రాచలం నియోజకవర్గంలో కొత్త కాంగ్రెసు తరఫున శ్రీమతి బి.కె. రాధాబాయి పోటీ చేస్తున్నారు. ఆమె సోదరి శ్రీమతి వాణీరమణారావు (ఎం. ఎల్.సి.) నియోజక వర్గం నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

హిందూపూర్ నియోజక వర్గం నుంచి కొత్త కాంగ్రెసు అభ్యర్థిగా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీ పి. బయ్యపురెడ్డితో పాత కాంగ్రెసు తరఫున ఆయన సోదరుడు శ్రీ పి. రవీంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు.

బనస్కాంతా సీటుకు ఎస్. కె. పాటిల్ పోటీ

గుజరాత్ పాత కాంగ్రెసు నిర్ణయం

అహ్మదాబాద్, జనవరి 27: లోక్ సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో బనస్కాంతా నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి గుజరాత్ పాత కాంగ్రెసు నేడు శ్రీ ఎస్. కె. పాటిల్‌ను ఎన్నిక చేసింది.

ఓట్ల లెక్కింపు విధానంలో మార్పు

న్యూఢిల్లీ, జనవరి 27: మార్చి నెలలో జరుగనున్న ఎన్నికలలో ఓట్ల లెక్కింపునకు నూతన పద్ధతిని ప్రభుత్వం నేడు ప్రకటించింది. సమాజంలో బలహీనవర్గాలకుచెందినవారు ఎన్నికలలో ఒత్తిడికి, బెదిరింపులకు లోనుకాకుండా చూడటానికై ప్రభుత్వం ఓట్ల లెక్కింపు పద్ధతిలో ఈ మార్పు చేసింది.

పూర్వం ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోని ఓట్లను వరుసగా లెక్కించే వారు. అందువలన ఏ పోలింగు కేంద్రంలో ఏ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు లభించినాయో తెలుసుకోవడం వీలు అయ్యేది.

ఇక ముందు అట్లాకాక ఒక నియోజకవర్గంలోని బాలట్ పెట్టెలలో ఓట్లన్నీ ఒకేసారి కలిపివేసి అప్పుడు లెక్కింపు ప్రారంభించవలసి వున్నది.

కొత్త కాంగ్రెసుకు 'ఆవు దూడ' గుర్తు: జనసంఘ్ అభ్యంతరం

న్యూఢిల్లీ, జనవరి 27: కొత్త కాంగ్రెసు ఎన్నికల చిహ్నంగా "ఆవు — దూడకు" కేటాయించాలని నిర్ణయించి నందుకు ఎలెక్షన్ కమిషన్‌కు జనసంఘం తీవ్ర నిరసన తెలియజేసింది.

"మన దేశంలోని ఓటర్లలో అనేక సంఖ్యాకులు గోవును పూజిస్తారు. అందువల్ల గోవును ఒక పార్టీకి ఎన్నికల చిహ్నంగా కేటాయించడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు" అని వివరిస్తూ, జనసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. భండారీ ఎలెక్షన్ కమిషన్‌కు ఒక లేఖ వ్రాశారు.

అందువల్ల వెంటనే కొత్తకాంగ్రెసుపార్టీకి "ఆవు దూడ" గుర్తును కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించవలసిందిగా జనసంఘం ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.

నేడే పాత కాంగ్రెసు కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, జనవరి 27: లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ఎన్నికల ప్రణాళికను ఆమోదించే నిమిత్తం కేంద్ర పార్లమెంటరీ బోర్డు రేపు యిక్కడ సమావేశం కానున్నది.

అభ్యర్థుల ఎన్నిక విషయంలో నాలుగు పార్టీల ఎన్నికల ఫ్రంట్‌కు చెందినసమన్వయ సంఘం సాధించిన ప్రగతిని కూడా బోర్డు సమీక్షించే అవకాశ మున్నది.

నాలుగుపార్టీల ఫ్రంట్‌అభ్యర్థుల నిర్ణయం విషయంలో అనేక చిక్కులను ఎదుర్కొంటున్నది. పాత కాంగ్రెసుకు చెందిన శ్రీ ఎస్. కె. పాటిల్, ఎస్. ఎస్. పి. కి చెందిన శ్రీ జార్జి ఫెర్నాండెజ్‌లు ఒకే సీటుకు పోటీ చేస్తున్న విషయం విదితమే.

"నరిక్రొత్త"
మూడు విధములుగా పనిచేయు టేబుల్ సెట్టు.
(పెన్ స్టాండు — రేడియో — టెలిఫోన్ సిస్టమ్ము)
"డాల్ ఫిన్"
మూవర్ కాల్ ఇంటర్ కమ్యూనికేషన్ మరియు డాల్‌ఫిన్ హి. ఫి. లౌడ్‌స్పీకర్లు, వాల్వ్ రేడియోలు.
వివరాలకు: సైలేష్ ఏజెన్సీస్
హొటల్ నటరాజ్ బిల్డింగ్సు, గవర్నర్‌పేట, విజయవాడ—2.
కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు అధరైజ్‌డ్ డీలర్సు.

ఆంధ్రప్రదేశ్ వర్తక మహాసభలు
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్సు రజతోత్సవములు
జనవరి 31, ఫిబవరి 1 వ తేదీలలో

గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఆర్థికమంత్రి శ్రీ కే. విజయభాస్కరరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ మంత్రి శ్రీ ఆర్. రామలింగరాజు, కార్మికమంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి, శ్రీ కే. రోశయ్య ఎం.ఎల్.సి., ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ప్రెసిడెంటు శ్రీ ఏ.ఎమ్. లాల్ యింకా యితర ప్రముఖులు పాల్గొందురు. వర్తకులందరూ పాల్గొన ప్రార్థన.

ఇట్లు
ఆహ్వాన సంఘం

విజయవంతమైన 3 వ వారం
విశాఖపట్టణం - పూర్ణాలో
అతి త్వరలో: విజయవాడ-రాజమండ్రిలో

మునుగోడుసమితిలోగాంధిసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

నల్గొండజిల్లా ప్రాజెక్టులపై మంత్రి శ్రీ వి. పురుషోత్తమరెడ్డి వివరణ

కోదాడ, జనవరి 27: నల్గొండ జిల్లాలోని మునుగోడు పంచాయితీ సమితిలోని సోలిపూర్ గ్రామానికి చెందిన గాంధిసాగరు ప్రాజెక్టుకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖా మంత్రి శ్రీ వి.పురుషోత్తమరెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు.

ఈ పథకానికి రు. 8,21,400, నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా. సోలిపూరు వాగు నీటిని ఈ ప్రాజెక్టు నిమిత్తం ఆపుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తరువాత 740 ఎకరాలు పైచిలుకు లోనికి వస్తుంది. కొరటికల్ గ్రామానికి ఈ ప్రాజెక్టువలన ఎక్కువ లాభం చేకూరుతుంది.

ఈ సందర్భముగా డాక్ ప్రాంతములో ఏర్పాటుచేసిన సమావేశానికి జిల్లాపరిషత్ అధ్యక్షులు శ్రీ కె. రంగారెడ్డి అధ్యక్షత వహించారు. అంతకుముందు మునుగోడు పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ వి. పుల్లారెడ్డి అతిథులకు స్వాగతం చెప్పారు.

కొరటికల్ గ్రామ పంచాయితీ సర్పంచ్ శ్రీ ఎస్. యాదగిరిరెడ్డి మంత్రికి విజ్ఞప్తిని సమర్పించారు.

మునుగోడు నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పి. గోవర్ధనరెడ్డి ప్రసంగిస్తూ వచ్చే సంవత్సరములోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని, ఈ ప్రాజెక్టు వలన సోలిపూర్ గ్రామానికి ఎట్టి అపాయం ఉండదని వివరించారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజరత్నం, సూర్యాపేట మునిసిపల్ చైర్మన్, శ్రీ వి. నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ కె. రంగారెడ్డి విధాన పరిషత్ మాజీ సభ్యులు శ్రీ శంకరరావు ప్రభృతులు ప్రసంగించారు.

జిల్లాలో ఇదేవిధంగా చిన్న నీటిపారుదల పథకాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు.

కొరటికల్ సర్పంచ్ శ్రీ ఎస్. యాదగిరి రెడ్డి వందన సమర్పణ చేశారు.



జ్యోతిబాసుపై హత్యా ప్రయత్నం

(1వ పేజీ తరువాయి)

ముట్టి, అందరిని చంపివేసినట్లు తెలియవచ్చింది. ఆ తర్వాత ఈ శవాలన్నింటిని ఒక లారీలో తీసుకొని వెళ్లి నదిలోకి విసరివేశారని ఆదవు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ దాస్ గుప్తా తెలిపారు.

కలకత్తాలో పోలీసు కాల్పులలో ఒక వక్కలైటుతో సహా ముగ్గురు మరణించారు. హవురాజిల్లాలోమరొకముగ్గురుచనిపోయారు.

తీవ్రమైన గాయాలతో హుగ్లీ నదిలో కొట్టుకు పోతున్న ఒక వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించడం జరిగింది.

హుగ్లీ నదిలో శవాలను పారవేయడానికి ఉపయోగించిన లారీనిపోలీసులు పట్టుకున్నారు. కాని డ్రైవరు మాత్రం పరారి అయినాడు.

హుగ్లీ నదిలో శవాలు కానవచ్చిన సందర్భంలో పోలీసులు ముగ్గురువ్యక్తులను అరెస్టు చేశారు.

హతులందరూ బందిపోటు దొంగతనం చేయడం కోసమై ఒక గ్రామానికి వెళ్లినప్పుడు గ్రామీణులు వారిని పట్టుకొని కత్తులతో పొడిచి, వారిపై కాల్పులు జరిపారని తెలియవచ్చింది.

సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక వ్యక్తి తన తుపాకిని శుభ్రం చేస్తుండగా అది పొరపాటున ప్రేలి ఆ తూటా ప్రక్కనే వున్న మరొక భద్రతా దళానికి చెందిన వ్యక్తికి తగిలింది. తూటా తగిలిన వ్యక్తి పరిస్థితి "తీవ్రంగా" వున్నట్లు తెలుస్తున్నది.

రావాడ నిరసన దీక్ష విరమణ

(1 వ పేజీ తరువాయి)

వైస్ చాన్సలర్ ప్రకటించిన విషయాలనే పత్రికలు ప్రచురించినాయని, వైస్‌చాన్సలర్ చెప్పిన విషయాలను యథాతథంగా ప్రచురించిన పత్రికా ప్రతినిధులపై విద్యార్థుల ఆగ్రహాన్ని మరలించటానికి కొందరు సీనియర్ ప్రొఫెసర్లు, సిండికేట్ సభ్యులు ప్రయత్నించటం శోచనీయమని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

తీర్మానం ప్రతులను ప్రెస్ కౌన్సిల్‌కు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధ్యక్షునికి, ఇంటర్ యూనివర్సిటీ బోర్డు అధ్యక్షునికి పంపారు.

మద్రాసు - విజయవాడ రైల్వేమార్గం విద్యుదీకరణ

రైల్వేబోర్డు ఆమోదం: దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ మాత్యూ వెల్లడి

మద్రాసు, జనవరి 27: మద్రాసు—గూడూరు—విజయవాడ మార్గాన్ని విద్యుదీకరణ చేసే పథకాన్ని రైల్వే బోర్డు మంజూరు చేసిందని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పి.సి. మాత్యూ నేడిక్కడ విలేఖరులకు వెల్లడించారు.

ఈ పథకం కార్యక్రమాన్ని ఈ ఏడాదే చేపట్టడం జరుగుతుందని, ఈ పని మూడు సంవత్సరాలలో పూర్తికాగలదని శ్రీ మాత్యూ తెలియ చేశారు.

ఈ మార్గాన్ని విద్యుదీకరణ చేయడం వల్ల, ఈ మార్గంలో రైళ్ల వేగం, రైళ్ల సంఖ్య పెరుగుతుంది.

తిలక్ కవితకు అకాడమీ బహుమతి

న్యూఢిల్లీ, జనవరి 27: 1970 సంవత్సరానికి వివిధ భాషలలోని 16 గ్రంథాలకు బహుమతులను ఇవ్వాలని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గం నేడు నిర్ణయించింది. ఈ గ్రంథ రచయితలకు పతకాలతో బాటు ఒక్కొక్కరికి రు. 5 వేలు బహుమానం కూడా లభిస్తుంది. రచయితలు ఇప్పటికే మరణించి వున్నట్లయితే ఈ బహుమతులను వారి వారసులకు అందజేస్తారు. ఫిబ్రవరి 21 న ఢిల్లీలోని రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.

తెలుగులో, స్వర్గీయ బాలగంగాధర తిలక్ వ్రాసిన 'అమృతం కురిసిన రాత్రి" (కవితా సంకలనం) కి బహుమతి లభించింది.

మార్క్సిస్టు పార్టీ 'దినపత్రిక'

విజయవాడ, జనవరి 27: లోక్‌సభ మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మార్క్సిస్టు పార్టీ తమ వారపత్రిక 'ప్రజాశక్తి'ని దినపత్రికగా ప్రచురించడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి 20 వ తేదీనుండి శ్రీ వి. ఆర్. బొమ్మారెడ్డి సంపాదకత్వాన 'ప్రజాశక్తి' దినపత్రికగా వెలువడుతున్నది. విజయవాడనుండి ఈ పత్రిక ప్రచురిస్తున్నారు.

సక్రమంగా నీళ్లు పెట్టడంద్వారా పుష్కలమైన పంటకు

విజయవంతులైన రైతులు మక్కువతో కోరే స్టార్టరు
కట్లర్-హామర్ మోటర్ స్టార్టర్

ఆదునుకు సక్రమంగా నీళ్ళు పెట్టడం పంట బాగా పండడానికి ముఖ్యావసరం.

ఇందుకుగాను మీ మోటరు పంపు చెడిపోకుండా దానికి తగిన రక్షణ చేకూర్చి సర్వదా మీ పంపు సెట్టు పనిచేయగలిగేటట్టు చూచుటకు కట్లర్-హామర్ మోటర్ స్టార్టర్ ఒక్కటే తగిన సాధనం. రైతులకు ఎక్కువ సౌలభ్యకరంగా వుండగల ఇరిగేషన్ పానెల్‌ను కట్లర్-హామర్ ఇప్పుడు తయారు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలోని పంపు సెట్లకు పూర్తి రక్షణ చేకూర్చే నిమిత్తమే ఈ పానెల్ ఉద్దేశింపబడినది. ఈ పానెల్‌లో ఒక ప్రక్కన స్టార్టర్ మరియు పవర్‌స్విచ్, ఫ్యూజ్‌లను బిగించవచ్చును. మరొక ప్రక్కన మీటరులను అమర్చుటకు వసతియున్నది. ఈ రెండు భాగములను విడివిడిగా తాళము వేసుకొనవచ్చును.

అందుకనే విజయవంతులైన రైతులు సర్వదా కట్లర్-హామర్ స్టార్టర్‌లను, ఇరిగేషన్ పానెల్‌ను మాత్రమే కొనమని సలహాలిస్తూ వుంటారు.



మీరు నమ్మదగిన చిహ్నం
కట్లర్-హామర్
ఇండియా లిమిటెడ్

బ్రాంచి ఆఫీసు: 5—3—337, రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్—3 (ఫోన్: 75827 అభ్యర్థన మీద)
అధికారము పొందిన డీలర్లు: ★ విజయవాడ: కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, కాన్వెంట్ వీధి, (ఫోన్: 5167) ★ సికింద్రాబాద్: సికింద్రాబాద్ కమర్షియల్ కార్పొరేషన్, 8573, రాష్ట్రపతి రోడ్డు (ఫోన్: 76411) ★ చిత్తూరు: సీనన్ అండ్ కంపెనీ, 253/14, హైరోడ్డు, (ఫోన్: 430) ★ విశాఖపట్నం: ఇ. కృష్ణారావు అండ్ బ్రదర్స్, అల్లూరు సీతారామరాజు రోడ్డు, సూర్యబాగ్ (ఫోన్: 4445)

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

'సాలోఫైనా' రక్తశుద్ధిమందు

మేహము, కురుపులు, నల్లరాగిరంగుమచ్చలు, మొటిమలు, నొప్పులు హరించును. సీసా రు 12 సరకా ప్రసంగం, సత్యనారాయణపురం, విజయవాడ—3

టెన్ అండ్ స్కిన్

పిల్లల (బల్ల) వ్యాధులకు ప్రత్యేక వైద్యులు సువర్ణ కంకణ శిరుదాంకితులు కస్నేటి పరమేశ్వరరావు, ఎ. ఎమ్. పి., గొల్లపాలెం, మదికేరులు.

కావలెను

సెంట్‌మేరీస్ హైస్కూలు
సిరంగిపాలెం
(వయా) ఫిరంగిపురం
గుంటూరు జిల్లా

పూర్తి అర్హతలు కలిగిన హెడ్‌మాస్టర్ కావలెను. అభ్యర్థులు 15.2.71 లోగా దరఖాస్తులు పంపవలెను. ఒక కాపీ గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి గారికి పంపవలెను.

కరస్పాండెంటు.

టెండరు నోటీసులు

వైదుకూరు గ్రామపంచాయతీ

కృష్ణా జిల్లా వైదుకూరు గ్రామ పంచాయతీలో ఈ క్రింద కనుపరచిన పనులు చేయుటకు మరియు ఆఫీసు నిమిత్తము బజను సామానుకుర్చీలు, మూడు " " ఆకారములోగల సమానుకుర్చీల ఒక ఇనుపబల్ల సప్లైయి చేయుటకున్ను, మరియు ప్రతిదినము ఈ పంచాయతీవారి కబ్జాలో గలిగింపుటకు ఎద్దుబండి నెలసరి కంట్రాక్టుపై ఏర్పాటు చేయుటకు సీలువేసిన టెండర్లు 30.1.71వ తేదీ శని వారము సాయంకాలము 4 గంటల వరకు యిదరు గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుచే గాని, వారి అనుమతి పొందిన వారిచేగాని తీసుకోబడును. అదేరోజు టెండర్లు 5 గంటలకు తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకోవచ్చును.

పని పేరు:

1. ఆకలవీది వెంకటేశు ఇంటినుండి బండ రవుపు వేయుట.
   ఎస్టిమేటు మొత్తం రు 1200—
   కట్టవలసిన ధరావత్తు రు 60—
2. కేశాపిస్టన్న ఇంటినుండి సుబ్బన్న ఇంటి వరకుగల పిడిల్ రోడ్డు పార్మేసును
   ఎస్టిమేటు మొత్తం రు 2100—
   కట్టవలసిన ధరావత్తు రు 105—
3. దూదేకుల వారి ఇండ్లనుండి కూసెట్టి శ్రీరాములు ఇంటివరకు బండపరుపు వేయుట.
   ఎస్టిమేటు మొత్తం రు 4500—
   కట్టవలసిన ధరావత్తు రు 225—
   ఎద్దుబండి నెలసరి కంట్రాక్టు—
   ధరావత్తు రు 50—
   ఆఫీసు ఫర్నీచరు సప్లయి చేయుటకు—
   ధరావత్తు రు 50—

గమనిక:— ధరావత్తు పంచాయతీ ఆఫీసులో చెల్లించి రశీదులు జతపరచి పంపిన టెండర్లు మాత్రమేపరిశీలించబడును.

వైదుకూరు, (సం) వి. లక్ష్మీనారాయణ,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
ది. 20.1.71 వైదుకూరు గ్రామ పంచాయతీ.

మణికేశ్వరం పంచాయతీ

ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా కొరిశపాడు బ్లాకులోని మణికేశ్వరము గ్రామ పంచాయతీ భవనము నిర్మించుటకు సదరు పంచాయతీ ఆఫీసులో 5.2.71 తేదీ సా.4 గంటల వరకు సీలువేసిన టెండర్లు సదరు పంచాయతీ సర్పంచ్ గారిచే స్వీకరించబడును. మరియు అదేరోజు సా. 4.30 గంటలకు టెండర్లు తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

మణికేశ్వరము గ్రామములో పంచాయతీ భవనము నిర్మించుట.

ఎస్టిమేటు మొత్తం రు 12000
చెల్లించవలసిన డిపాజిట్ రు 600—

(సం) మారెడ్డి వెంకటరెడ్డి,
సర్పంచ్,
మణికేశ్వరం పంచాయతీ.

ది. 22.1.71

దేవరపల్లి గ్రామ పంచాయతీ

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా దేవరపల్లి గ్రామపంచాయతీ వారు గ్రామమునకు త్రాగునీరు సరఫరా చేయుటకు 5 హెచ్. పి. ఎలక్ట్రిక్ మోటారు పంపుసెట్టు (130 టోటల్ హెడ్) గలది గవర్నమెంటు అప్రూవ్ కంపెనీ అయి వుండవలెను. మరియు పైపులు, పైపు ఫిటింగులు ఇతరముల సామానులు పైరు మెన్ సప్లయి, బిగించుటకు తదితర పరికరములు సప్లై చేయుటకు సీలువేసిన టెండర్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుచేగాని, వారిచే అనుమతి పొందినవ్యక్తిచేగాని ది 6—2—71 సం: మధ్యాహ్నం 3 గం: లకు తీసుకొనబడి అదేరోజు సాయంకాలం 4గంటలకు టెండర్లు తెరవబడును. యితర షరతులు, వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలిసికొనవచ్చును.

టెండరు డిపాజిట్టు రూ 50—00

G. RAMA MOHONA RAO
Executive Officer
Gram Panchayat
DEVARAPALLI
Kovvur Tq. W. G. Dt.

ఎడ్యుకేషనల్

రేడియో మెకానిక్స్, టెలిఫోన్ మెకానిక్స్‌గా ఉద్యోగములకు శిక్షణ యివ్వబడును. ఉచిత వివరములకు వ్రాయుము.

A.T. & W.T. College (recognised), Nehrunagar, Guntur-1.

రేడియో అండ్ ట్రాన్సిస్టర్ కోర్సులో పూర్తి శిక్షణ ఇవ్వబడును. మీ అడ్రసు కు 20 పైసల కవరు పంపిన ప్రాస్పెక్టసు పంపబడును. శిక్షణపొందినవార్కి సెల్ఫు మన్ ఉద్యోగములు లభించగలవు.

British Radio Training Institute
(Recognised By Government)
Eluru Road, Vijayawada-2.

ప్రకటనలు

ట్రేడ్ మార్కులు

ట్రేడ్ మార్కులు — పేటెంట్లు — డిజైన్లు— ఆల్ ఇండియా గవర్నమెంటు రిజిస్ట్రేషను— కథలు— పాటలు—గవర్నమెంటు కాపీరైటు. వివరములకు: ఎస్. ఆర్. స్వామి కం., ట్రేడ్ మార్కు ఏజంట్లు, 96—ఏ, ఫ్రాంట్ రోడ్డు, తేనాంపేట, మద్రాసు—18. ఫోన్: 443629.

కోర్టు నోటీసులు

మ.రా. శ్రీ. కాకినాడ సబుకోర్టులో
O.P. 109/70.
పిటీషనర్లు గండి పెంగయ్యమ్మ
& 7 others wife of late Ganga Raju
ఎస్పైరా: సా: గొల్లప్రోలు

లేటు గండి గంగరాజు గారి పట్టు కీతా: వారసులు అగు పిటీషనర్లు సదరు గంగరాజు ది 8—4—70 తేదిని చనిపోయినందున్ను ఆయన ఎంప్లాయరు రావలసిన పిటీషనులో ఉదాహరించిన బాకీలు సుమారు 18,365 — లున్ను రాబట్టుకొనుటకు succession-certificate grant చేయించవలసి కోరుచూ పైపిటీషను దాఖలు చేసినారు. ఆక్షేపణలున్నవారు ది 4—2—71 తేదీ పగలు గం10లకు సదరు కోర్టులో హాజరై మనవి చేసుకోవలెను. లేనిచో ఏకపక్షంగా తీర్మానింపబడును.

వడ్లమాని వెంకటరమణ.
Kakinada Advocate
23—1—71

సివిల్ ఏరోడ్రోమ్

విశాఖపట్నం

విశాఖపట్నం ఏరోడ్రోమ్ వద్దయున్న ఫ్రక్టరీ (వినియోగపు) హక్కులు లీజు విశాఖపట్నంలోని ఏరోడ్రోమ్ ఆఫీసర్ కార్యాలయంవద్ద 8—2—1971 తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగంగా వేలం వేయబడును. లీజుకాలం ఆమోదించిన తేదీనుండి 29—2—1972 వరకు. హెచ్చు పాటలో 50 శాతం పాట పూర్తికాగానే రొక్కపూర్వకంగా చెల్లించి, మిగిలింది కంట్రోలర్ ఆఫ్ ఏరోడ్రోమ్స్, మద్రాసురీజియన్, మద్రాసు ఎయిర్‌పోర్ట్, మద్రాసు 27 వారి ఆమోదం తెలియజేయబడిన వెంటనే చెల్లించవలెను. ఏపాటనైనాగాని, అన్ని పాటలను గాని ఏ కారణమూ వివరించకుండానే తిరస్కరించే అధికారం ఈ ఆఫీసరుకు ఉన్నది. హెచ్చు పాటపాడిన వ్యక్తి ఆ తర్వాత పాటనుండి తప్పుకొంటే పాట మొత్తములో సగం స్వాధీనం చేసుకోబడుతుంది. హెచ్చు పాటదారు పాట మొత్తంలో 10% సెక్యూరిటీ డిపాజిటు గా చెల్లించి, తనపాట ఖాయమైన పిదప అగ్రిమెంటు వ్రాసి యివ్వవలెను. వేలానికి సంబంధించిన ఇతర షరతుల వివరాలు ఏరోడ్రోమ్ ఆఫీసర్, విశాఖపట్టణం, వారి కార్యాలయంనుంచి ఆఫీసు పనిచేసే అన్ని రోజులలోను ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 4 గం: వరకు పొందవచ్చును.

davp 621 (88)/70

వేలం ప్రకటన

శ్రీ మొగిలిసెట్టి రామయ్య, రాజమండ్రి వారి వద్దనుండి ఇన్‌కంటాక్సులకాయి రాబట్టుటకు గాను ఈదిగువ పొందుపరచబడిన స్థిరాస్తులు ఇన్‌కంటాక్సు ఇన్‌స్పెక్టరు, టాక్సు రికవరీ స్క్వాడ్, కాకినాడ వారిచే ది. — 5—2—1971, మ. 2 గం. లకు ఇనస్పెక్టింగ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫీస్, గాంధినగరం, కాకినాడ వద్ద బహిరంగముగ వేలం వేయబడును.

పిఠాపురం తాలూకా, కొమరగిరి గ్రామములో గల పల్లపు భూములు:

పట్టా నెంబరు	సర్వే నెంబరు	విస్తీర్ణము. ఎ. సెం.	హెక్టార్లు.
1. 642	965	2—21	0—89
2. 771	438/1	2—29	0—93
3. 771	394	1—03	0—42

మిగిలిన వివరములు వలయు గోరువారు ఇన్‌కంటాక్సు ఇనస్పెక్టరు, టాక్సు రికవరీ స్క్వాడ్, కాకినాడ/టాక్సు రికవరీ ఆఫీసర్, విజయవాడవారివద్ద నుండి పొందవచ్చును.

ది. 16.1.71, పి. శ్రీరామమూర్తి,
విజయవాడ. టాక్సు రికవరీ ఆఫీసర్.

జనవరి 29న రాష్ట్ర పాత కాంగ్రెస్ సంయుక్తసమావేశం

హైదరాబాద్, జనవరి 27 : ఆంధ్ర కాంగ్రెస్ (ప్రతిపక్షం) కమిటీ కార్యవర్గం, శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీల కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం సంస్థాగత నిర్ణయాల గురించి చర్చించడానికి జనవరి 29 న ఇక్కడ సమావేశం అవుతుంది.

లోక్‌సభకు పార్టీ అభ్యర్థుల తుది జాబితాను కూడా ఆరోజే విడుదల చేస్తారు.

నిన్న అనంతపురం నుండి ఇక్కడకు వచ్చిన నేడు ఢిల్లీ వెళ్ళిన శ్రీ సంజీవరెడ్డి 29 న ఆ సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడకు వస్తారు.

కాంటా బ్రాండ్
హేర్ డై
నెరిసిన జుట్టును నల్లబరచును
తయారు చేయువారు:
నానూమల్ ఈశ్వర్‌దాస్ మోతీవాలా
బొంబాయి-2
STOCKISTS
M/s. VIJAYA NOVELTY HOUSE,
11-46-10, Seshaiah Street,
VIJAYAWADA.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు శాఖ

చిట్ టెండరు నోటీసు

నెం. 268 ఎం./ తేదీ 21—1—71.

ఈ క్రింద వివరించిన పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి. అనంతపురం సర్కిల్ అనంతపురం నందుగల ఆఫీసునందు 15—2—71 తేదీ 3 గంటల వరకు సీలువేసిన టెండర్లు రిజిస్టరు కాబడిన మూడవ మరియు పైతరగతుల కంట్రాక్టర్లనుండి కోరబడుచున్నవి.

1. పనుల వివరము:— (1) అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, హనుమాపురం గ్రామందగ్గర పిన్న వాగుకు అడ్డముగా కొత్త చెరువును నిర్మించుట.
   (2) అనంతపురం జిల్లా రాయదుర్గము తాలూకా కళేకుర్తి గ్రామము వద్ద నువ్వు వాగుకు అడ్డముగా కొత్తచెరువును నిర్మించుట.
   (3) కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా, నగరూరు గ్రామం దగ్గర ఉప్పువాగుకు అడ్డముగ చెరువు నిర్మించుట.
2. డిపాజిట్ చేయవల సిన సొమ్ము: (1) రు. 5,800 — (ఐదువేల ఎనిమిది వందల రూపాయలు) (2) 7,400 — (ఏడువేల నాలుగువందల రూపాయలు.) (3) 6,700 — (ఆరువేల ఏడువందల రూపాయలు)
3. టెండరు షెడ్యూళ్ళకై దరఖాస్తులు అందు కొనుటకు ఆఖరుతేదీ 12—2—71
4. టెండరు షెడ్యూళ్ళు తేదీ 25.1.71 జారీచేయబడు కాలం: నుండి 13.2.71 వరకు (రెండు దినములు కలిసి ఆఫీస్ పనిచేయు రోజు లందు మాత్రము)
5. టెండరు షెడ్యూళ్ల ఖరీదు: (1) మొదటి రెండు పనులకు రు. 30/— (ముప్పయి రూపాయలు) చలానాను పి. డబ్ల్యు. 3 అదర్ రెమిటెన్సెస్ టు ది క్రెడిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి, అనంతపురం డివిజన్, అనంతపురం వారి ఖాతాకు— చెల్లించవలెను.
   (2) మూడవ పనికి రు. 30/ (ముప్పై రూపాయలు) చలానాను 'పి. డబ్ల్యు' 3 అదర్ రెమిటెన్సెస్ టుది క్రెడిట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివు ఇంజనీర్, టి. బి. పి.డివిజన్ ఆదోని వారి ఖాతాకు చెల్లించవలెను.
   (3) మరొక 0—90 (తొంభై పైసలు — అన్ని పనులకు) 12 ఏ జనరల్ సేల్స్‌టాక్స్ ఖాతాకు చెల్లించవలెను.
6. కంట్రాక్టు ఫారం కె 2
7. ప్రతి టెండరుతో కూడా ఇన్‌కంటాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ — జతపర్చి పంపవలెను.

(సం) యం. హనుమంతరెడ్డి,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
అనంతపురం సర్కిల్,
అనంతపురం.

లోక్‌సభకు ఎన్నికల కార్యక్రమం ప్రారంభం

(1వ పేజీ తరువాయి)

మార్చి 1, 3, 5 తేదీలలో ఉదయం 7—30 నుంచి సాయంత్రం 4—30 వరకు.

గుజరాత్‌లో (24 నియోజకవర్గాలు) మార్చి 1, 4 తేదీలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

హిమాచల్ ప్రదేశ్ (4 నియోజక వర్గాలు) లో మార్చి 1, 5 తేదీలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గం. వరకు.

కేరళ (19 నియోజక వర్గాలు) లో మార్చి 3, 6 తేదీలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు.

మధ్యప్రదేశ్ (37 నియోజక వర్గాలు) లో మార్చి 1, 4 తేదీలలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు.

మహారాష్ట్ర (45 నియోజకవర్గాలు) (1) లో మార్చి 1, 4, 6 తేదీలలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు

నాగభూమి (1) మార్చి 1, 2, 4, 6 తేదీలలో ఉదయం 7—30 నుంచి సాయంత్రం 4—30 వరకు.

రాజస్థాన్ (23) లో మార్చి 1, 4, 6 తేదీలలోఉదయం8నుంచిసాయంత్రం 5వరకు.

తమిళనాడు (39) మార్చి 1, 4, 7 తేదీలలోఉదయం7 నుంచిసాయంత్రం5 వరకు

ఉత్తర ప్రదేశ్ : (85) లో మార్చి 1, 3, 5 తేదీలలో ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు.

అండమాన్, నికోబార్ దీవులు (1) లో మార్చి 1 న ఉదయం 7 నుండి సాయంత్రం 4 వరకు.

లక్కదీవులు మినికాయ్, అమీన్ దీవులు : (1) లో మార్చి 1 న ఉదయం 7 నుండి సాయంత్రం 4 వరకు.

మణిపూర్ (2 నియోజక వర్గాలలో) మార్చి 1, 4, 7 తేదీలలో ఉదయం 7—30 నుంచి సాయంత్రం 4—30 వరకు.

తమిళనాడులో ఈ ఎన్నికలు జరిగే తేదీలలోనే కొత్త అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూ, కాశ్మీర్ మైసూరు, ఒరిస్సా, పంజాబు, కేంద్రపాలిత ప్రాంతాలైన చండీఘర్, దాద్రా,నగర్ హవేలీ, గోవా, డయ్యూ, డామన్, పుదుచ్చేరి లకు సంబంధించిన రాష్ట్రపతి రెండవ ఉత్తర్వు ఫిబ్రవరి 1 న వెలువడుతుంది.

బెంగాలు, త్రిపురలకు సంబంధించిన ఉత్తర్వు ఫిబ్రవరి 3 న వెలువడుతుంది. బెంగాల్‌లో పోలింగ్ మార్చి 10 న, త్రిపురలో మార్చి 7 న జరుగుతుంది.



ముఖ్య వార్త
ట్రాన్సిస్టరు వెలకు రు. 10/ వంతున వాయిదాల పద్ధతిని రంగుటీలు ఆమోదించిన బంపి కాబినెట్‌లో ప్రసిద్ధమైన సరికొత్త 1971 మోడల్ "సింగర్‌సేకర్" 4బ్యాండ్ వెదర్‌ప్రూఫ్ ట్రాన్సిస్టర్‌సెట్ పొందుము. 5 సం రాల గ్యారంటీ. ధర రు. 260/కు మాత్రం, తగ్గించబడినది. కొత్త గ్రాహకులు తమ పేరు, చిరునామాసరిగా ఇంగ్లీషులో వ్రాయవలెను. రేడియో పార్సిలుద్వారా పంపబడును.
GERMAN AGENCIES Gandhi Nagar, Delhi-31.

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకై
మరాఠీ దిన పత్రిక

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెయినింగ్

(కార్మిక, ఉద్యోగ, పునరావాస కల్పన మంత్రిత్వశాఖ)

సెంట్రల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్

ప్రకటన నెం. 1-1-71 ఈ దిగువను ఉదహరించిన ఉద్యోగాలకు 3.2-1971 వరకు నిర్ణీతఫారాలలో దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. ఈ ఫారాలు దగ్గరిలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలో లభించగలవు, లేదా వాటిని కాపీ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులు ఆ ఎంప్లాయ్‌మెంటు ఎక్స్ఛేంజీలలో నమోదు చేయబడతాయి. ఎంప్లాయ్‌మెంటు ఎక్స్ఛేంజీల ద్వారా అందని దరఖాస్తు ఫారాలు పరిశీలించబడవు. గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు సెంట్రల్ ఎంప్లాయ్‌మెంటు ఎక్స్ఛేంజి, 2 ఏ/3 కుంపన్ మాన్షన్, అసఫ్ అలీరోడ్, న్యూఢిల్లీ కి డిపార్టుమెంటు ద్వారానే పంపాలి. ఈ సందర్భంలో అడ్వాన్సు కాపీలు పంపకూడదుగాని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడంగాని జరగదు. షెడ్యూల్డు కులాలకు/జాతులకుచెందిన అభ్యర్థులు కేంద్రప్రభుత్వ సంస్థలచే ఇంటర్వ్యూలకు పిలిపించబడినపుడు నిబంధనల ప్రకారం ప్రయాణపు అలవెన్సుయివ్వబడును. ఈ అభ్యర్థులకు, మాజీ సైనికులకు మున్నగువారికి ఈ నిబంధనలలో నిర్ణయించబడిన గరిష్ఠవయః పరిమితి, అయిదు సంవత్సరాల మేరకు సడలించబడగలదు. ప్రతి ఉద్యోగానికి విడివిడిగానే దరఖాస్తులను పంపాలి.

1. ఒక హిందీ అనువాదకుడు: (షెడ్యూలు కులాలకు ప్రత్యేకించబడినది). జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కలకత్తా. జీతం: రు 210—425. వయస్సు 20—25 సం.రాలు. అర్హతలు: (1) ఇంగ్లీషు లిటరేచర్ ఒక సబ్జక్టుగా రికగ్నైజ్డు యూనివర్సిటీ నుంచి డిగ్రీ (2) డిగ్రీ పరీక్షలో అడ్వాన్సుడు హిందీ ఒక సబ్జక్టు అయి వుండాలి లేదా హిందీలో తత్సమానమైన పరీక్ష ప్యాసై వుండాలి. (3) ఇంగ్లీషు నుంచి హిందీలోనికి సాంకేతిక విషయకమైన వ్యాసాలను అనువదించడంలో ప్రభుత్వ కార్యాలయంలో గాని, పేరుపొందిన ఫరంలో గాని రెండేళ్ల అనుభవం వుండాలి. జియోలజీలో డిగ్రీ అభిలషణీయం.

2. ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు: (ఐ.బి.ఎం. ఆపరేటర్) (ఒకటి షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినది. ఇతరులు కూడా దరఖాస్తు చెయ్యవచ్చు. కాని షెడ్యూల్డు జాతుల అభ్యర్థులు లభించని పక్షంలోనే వారి దరఖాస్తులు పరిశీలించబడతాయి) జీతం: రు 175—240. వయస్సు 18—25 సంవత్సరాలు. అర్హతలు (1) సైన్సు సబ్జక్టుతో మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన డి. (2) ఐ.బి.ఎం. ఎగ్జిక్యూటివ్ ఎలెక్ట్రిక్ టైపురైటరుపై నిమిషానికి కనీసం 30 మాటలు టైపు చేసే సమర్థత.

3. ఒక మోడలర్: (షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినది. అయితే షెడ్యూల్డు జాతుల అభ్యర్థులు లేని పక్షంలో యితర అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించబడతాయి.) జీతం: రు 175—240 వయస్సు: 1—1—71 నాటికి 18—25 ఏళ్లు. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైనది. రికగ్నైజుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్సు లేక స్కల్ప్చర్‌లో ఆర్ట్సులో గాని స్కల్ప్చర్‌లో గాని డిప్లొమా లేక సర్టిఫికెట్ లేదా ప్లేస్టర్ పేపర్ మెషిన్, క్లేవుడ్, ఇసుకలతో వంటి ఫాటితో మోడల్స్ తయారు చేసే రికగ్నైజుడు ఫరం లేదా గవర్నమెంటు డిపార్టుమెంటులో జాగ్రఫికల్ లేదా ఆర్కిటెక్చరల్ మోడలింగులో కనీసం మూడు సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం (3) డ్రాయింగ్, ఆయిల్, వాటర్ కలర్స్‌తో పెయింటింగ్, స్కల్ప్చర్‌లో విజ్ఞానం, కొయ్య చెక్కడం, ఆటవస్తువులు తయారు చెయ్యడంలో నేర్పు, ముఖ్యంగా కొయ్య, ప్లాస్టిక్స్ వగైరాలు పాటిలుగా వుండాలి. ఫొటోగ్రాఫీలో అనుభవం అదనపు అర్హత (4) నిర్దిష్టమైన ప్రమాణాలకు వేర్వేరు వస్తువులను తయారు చెయ్యగలిగి వుండాలి. డ్రాయింగులు (వ్రాయాలి లేదా ఫొటోగ్రాఫులు తీయాలి.

4. ముగ్గురు అనువాదకోద్యోగులు: (రష్యన్/ఇంగ్లీషు) (రెండు షెడ్యూల్డు కులాలకు ఒక షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినవి) జీతం రు 400—950. వయస్సు 45 సం.రాల వరకు. అర్హతలు: (1) రికగ్నైజుడు యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఎలెక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగులో డిగ్రీ లేక డిప్లొమా. (2) రికగ్నైజుడు సంస్థ నుంచి రష్యన్ భాషలో డిప్లొమా లేక హైప్రొఫిషెన్సీ సర్టిఫికెట్ లేదా తత్సమానమైనది. అభ్యర్థులు (1)లో సూచించబడినట్లు యు. ఎస్. ఎస్. ఆర్. లోని ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో అర్హత సంపాదించి వుంటే యిది సడలించబడవచ్చు. (3) రష్యన్ భాష బోధించడంలో లేదా రష్యన్ భాష నుంచి ఇంగ్లీషు, ఇంగ్లీషు నుంచి రష్యన్ లోకి తర్జుమా, ద్విభాషి పనులలో రెండేళ్ల అనుభవం. అభిలషణీయం (1) రష్యన్‌లో డిగ్రీ (2) టెక్నికల్ గ్రంథాల అనువాదంలో అనుభవం.

(వరుస నెంబరు 2 నుంచి 4 వరకు గల ఉద్యోగాలు ఆఫీసు ఆఫ్ ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు) న్యూఢిల్లీ క్రింద వున్నవి)

5. ఒక టెక్నికల్ అసిస్టెంటు (మెషినరీ) (షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినది) మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్, అగ్రికల్చర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అండ్ కోఆపరేషన్, డిపార్టుమెంటు ఆఫ్ అగ్రికల్చర్, న్యూఢిల్లీ. జీతం: రు 210—425 వయస్సు: 30 సం.రాల వరకు. అర్హతలు: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లలో గ్రాడ్యుయేట్ అయి వుండాలి. అభిలషణీయం: ట్రెయినింగ్ వర్క్‌షాపు మేనేజిమెంట్లలో అనుభవంతో పాటు వ్యవసాయక యంత్రాలను నడపడంలోను, మరమత్తులు చెయ్యడంలోను రెండు నుంచి మూడేళ్ల వరకు అనుభవం.

6. ముగ్గురు ఫారమ్ రేడియో రిపోర్టర్లు: ఒక్కొకటి: ఆలిండియా రేడియో హైదరాబాద్, గ్వాలియర్, కలకత్తా కేంద్రాలలో : జీతం రు 235—480. వయస్సు: 35 సంవత్సరాల వరకు. అర్హతలు: (1) అగ్రికల్చర్‌లో డిగ్రీ లేక డిప్లొమా (2) ఎగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసరుగాగాని, తత్సమానమైన వుద్యోగంలో గాని మూడేళ్ల అనుభవం (3) రేడియో కేంద్రం ఏ రాష్ట్రంలో వుందో ఆ రాష్ట్రం భాషతో పరిజ్ఞానం. అభిలషణీయం: బ్రాడ్‌కాస్టింగ్ టెక్నిక్స్‌లో కొంతఅనుభవం. ప్రతీ కేంద్రానికి విడిగా దరఖాస్తు చెయ్యాలి.

7. పన్నెండు మంది జూనియర్ డయటీషియన్స్: ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మెడికల్ డైరెక్టరేట్, న్యూఢిల్లీ. జీతం: రు 210—425 వయస్సు 30 సం.రాలు. అర్హతలు: జనరల్ సైన్సు లేక హోమ్ సైన్సులో బి.ఎస్.సి. డిగ్రీ, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుంచి గాని ఏ యితర రికగ్నైజుడు సంస్థ నుంచి గాని డయటెటిక్స్‌లో డిప్లొమాతో. ఉద్యోగం చేసే చోటు: ఇండియాలోని ఏ మిలిటరీ ఆసుపత్రిలోనైనా.

8. ఒక రీసెర్చి (టెక్నికల్ అసిస్టెంట్ (డెయిరీ—కెమిస్ట్రీ) (షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకించబడినది) నేషనల్ డెయిరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, కర్నాల్. జీతం రు 210—425. వయస్సు 21—35 సంవత్సరాలు. అర్హతలు: గ్రాడ్యుయేట్ స్థాయిని ఫిజిక్సు, కెమిస్ట్రీ, మాథమేటిక్స్‌లలో బి.ఎస్.సి. లేదా తత్సమానమైన డిగ్రీ/బయోకెమిస్ట్రీ/డెయిరీ కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/ఫిజికల్ కెమిస్ట్రీ/బి.ఎస్‌సి. డెయిరీయింగ్. అభిలషణీయం: రీసెర్చి, బోధనలలో అనుభవం.

9. ఒక స్టెనోగ్రాఫర్: హిమాలయన్ రేడియో ప్రాపగేషన్ యూనిట్, డేరాడూన్. జీతం: రు 130—300 వయస్సు: 18—24 సంవత్సరాలు. అర్హతలు: నిమిషానికి షార్టుహాండ్‌లో 100 మాటలు టైపురైటింగ్‌లో 40 మాటలు స్పీడ్ కలిగి మెట్రిక్యులేషన్ లేదా, తత్సమానమైనది.

10. ఒక సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటు: (తాత్కాలికమైనది కాని స్థిరం కావచ్చు) జివాజీ రిసెర్చి లేబరేటరీ, గ్వాలియర్. జీతం: రు 325—575. వయస్సు 18—35 సంవత్సరాలు. అర్హతలు: ఫార్మసీ, ఫార్మకోలజీ/మైక్రోబయాలజీ/ఫార్మస్యూటిక్స్‌లలో సెకండ్ క్లాసు మాస్టర్స్ డిగ్రీ. (2) డ్రగ్స్, ఆంటిబయాటిక్స్‌ల బయస్సేలో రెండేళ్ల అనుభవం. పబ్లికేషన్ వర్కు నిదర్శన. (డిఫెన్సు సంస్థలకు చెందిన మాజీ సైనికులకు, ఆర్మీ యూనిట్లలోని మాజీ ఉద్యోగులు, ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రాధాన్య మీయబడును)

11. ఒక ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్: ఒకేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఫిజికల్లీ హాండికాప్డ్ హైదరాబాద్. జీతం: రు 180—280 వయస్సు: 30 సంవత్సరాల వరకు. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైనది (2) షార్టుహాండ్, టైపురైటింగ్‌లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. కమ్మర్షియల్ సబ్జక్టులు లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదా కనీసం మూడు సంవత్సరాల వృత్తి అనుభవంతో తత్సమానమైన రికగ్నైజుడు సర్టిఫికేట్. సి.టి.ఐ. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం.

12. ఒక టెక్నికల్అసిస్టెంట్(మెకానికల్ టేబ్యులేషన్) డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్అండ్ స్టాటిస్టిక్స్,న్యూఢిల్లీ,జీతంరు.210—425వయస్సు: 30సంవత్సరాల వరకు. అర్హతలు: రికగ్నైజుడు యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్/ మాథమెటిక్సు/ఎకనామిక్సు/కామర్సులలో డిగ్రీ. (2) ఏ ప్రభుత్వ లేక ప్రభుత్వేతర కార్యాలయంలోనైనా లేక పేరుపొందిన సంస్థతోనైనా ఎలెక్ట్రోటేటా మెకానికల్ ప్రాసెసింగ్ పనిలో ఐదేళ్ల అనుభవం.

13. ముగ్గురు స్టోర్సు ఎగ్జామినర్లు (మెటలర్జికల్) (ఒకటి అభ్యర్థి (ఫుంటే) షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకించబడింది) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్స్, న్యూఢిల్లీ. జీతం: రు 210—425 వయస్సు: 19—30 సంవత్సరాలు. అర్హతలు: మెటలర్జీలో రికగ్నైజు చెయ్యబడి డిప్లొమా. ఉక్కు కర్మాగారంలో ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ లేదా ఫెర్రస్, నాన్‌ఫెర్రస్ యంత్ర పరికరాల ఉత్పత్తి చేసే ఉక్కు కర్మాగారంలో ప్రాక్టికల్ అనుభవం.

14. ఇద్దరు కాస్ట్ ఎక్కౌంటెంట్లు: (ఒకటి షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకించబడినది. రాజస్థాన్ ఆటామిక్ పవర్ప్రాజెక్టు, కోట. జీతం: రు 350—575 వయస్సు: 30 సంవత్సరాల వరకు. అర్హతలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్సు ఎక్కౌంటెంట్సు లండన్ లేదా ఇన్‌స్టిట్యూట్ ఆపు కాస్ అండ్ వర్క్సు ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కలకత్తా ఫైనల్ పరీక్ష ప్యాసై వుండాలి. కాస్ట్ అక్కౌంటెన్సీలో ప్రత్యేక పరిజ్ఞానం గల కామర్స్ గ్రాడ్యుయేట్ల దరఖాస్తులు కూడా పరిశీలించబడును. కాస్ట్ అక్కౌంటింగ్‌లో సుమారు రెండేళ్ల ప్రాక్టికల్ అనుభవం కలిగి వుండవలెను. దరఖాస్తులు రెండు కాపీలు యిటీవల తీయించుకున్న ఒక ఫొటోతో పాటు అక్కౌంట్స్ ఆఫీసర్, రాజస్థాన్ ఆటామిక్ పవర్ ప్రాజెక్టు పేర రు 5 —లకు క్రాస్ చెయ్యబడిన ఇండియన్ పోస్టల్ ఆర్డరు జతపరచి పంపవలెను. ఇంటర్వ్యూకు పిలిపించబడిన అభ్యర్థులకు దగ్గరి దారిలో మూడవ తరగతి రైలు చార్జీలు యివ్వబడును.

15. 16 మంది సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్లు: (తొమ్మిది షెడ్యూల్డు కులాలకు, రెండు షెడ్యూల్డు జాతులకు, రెండు మాజీ సైనికులకు ప్రత్యేకించబడినవి) ఇన్‌స్ట్రుమెంటు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంటు, డేరాడూన్. జీతం: రు 325—575 వయస్సు: 18—35 సం.రాలు. అర్హతలు:(ఏ) నాలుగు పోస్టులకు (1) ఎలెక్ట్రానిక్సు స్పెషల్ సబ్జక్టుగా ఫిజిక్సుతో ఒక హైసెకండ్ క్లాస్ ఎం.ఎస్.సి. డిగ్రీ/ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీలో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా. కనీసంతో మెకానికల్ ఇంజనీరింగ్ లేక టెక్నాలజీలో సెకండ్‌క్లాస్ డిగ్రీ (2) ఇన్‌స్ట్రుమెంటు డిజైను మరియు ఎనాల్యుయేషన్ లేదా ఎలెక్ట్రానిక్ సర్క్యూట్ డిజైనింగ్‌లో ఒక ఏడాది ప్రాక్టికల్ లేబరేటరీ అనుభవం. (బి) మూడు పోస్టులకు: ఎలెక్ట్రానిక్సులో స్పెషలైజేషనుతో ఫిజిక్సులో ఎం.ఎస్.సి. డిగ్రీ లేక బి.ఇ./బి.టెక్. టెలికమ్యూనికేషన్ లేదా కంట్రోల్ సర్క్యూట్రీ లేక ఇన్‌స్ట్రుమెంట్ సర్క్యూట్స్ లేక పోటో ఎలెక్ట్రానిక్స్‌లో ఒక ఏడాది అనుభవంతో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ (సి) మూడు పోస్టులకు: ఎం.ఎస్.సి. (టెక్)/ఎం (టెక్) ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా అప్లయిడ్ ఆప్టిక్స్ లేదా డి.ఎం.ఐ.టి. ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీలో స్పెషలైజేషన్‌లో లేదా డిజైను ఆప్టికల్ లేదా ఎలెక్ట్రో ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్సు డెవలప్‌మెంట్‌లో ఒక సంవత్సరం అనుభవంతో ఎం.ఎస్.సి (ఫిజిక్సు), (డి) రెండు పోస్టులకు: బి.ఇ. (మెకానికల్) లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫీల్డ్‌లో డిజైన్/డెవలప్‌మెంట్/ప్రెసిషన్ వర్క్‌షాపు టెక్నాలజీలలో ఏడాది అనుభవంతో తత్సమానమైన డిగ్రీ (ఇ) ఒక పోస్టుకు ఎం.ఎస్.సి (ఫిజికల్ కెమిస్ట్రీ) ఒక ఏడాది రిసెర్చి/లేబరేటరీ అనుభవంతో (ఎఫ్) ఒక పోస్టుకు అప్లయిడ్ ఆప్టిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో ఎం.టెక్. ఫీల్డు వర్కుతో ఏడాది అనుభవంతో (జి) ఒక పోస్టుకు సాలిడ్ స్టేట్ ఫిజిక్సు, ప్లాస్మా ఫిజిక్సు, లేసర్ టెక్నాలజీలలో ఏడాది అనుభవంతో ఎం.ఎస్.సి. (ఫిజిక్సు) పి.హెచ్.డి. లకు ప్రాధాన్యమివ్వబడును (హెచ్) ఒక పోస్టుకు ఎం.ఎస్.సి. (మాథమెటిక్స్) పేరుపొందిన లేబరేటరీలో ఒక ఏడాది అనుభవంతో లేదా న్యూమెరికల్ ఎనాలిసిస్‌లో స్పెషలైజుడు నాలెడ్జి.

గమనిక: ఎక్కువ అనుభవంతో హైసెకండ్‌క్లాసు లేదా ఫస్టుక్లాసు డిగ్రీ కల వ్యక్తులకు ప్రాధాన్యం.

16. ఒక టెక్నికల్ అసిస్టెంట్: సెంట్రల్ కాటిల్ బ్రీడింగ్ ఫారం, సూరత్‌ఘర్, (రాజస్థాన్) జీతం రు 210—425 వయస్సు: 25 సం.రాలు. అర్హతలు: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లేదా డెయిరీ హస్బండ్రీ లేదా వెటరినరీ—ఫారం ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్‌తో, లేదా తత్సమానమైనది. అభిలషణీయం: ట్రాక్టర్లు, ఉపకరణాలు, డెయిరీ మెషినరీ మెయింటెనెన్సు రిపేర్లలో రెండేళ్ల అనుభవం.

17. ఒక స్టెనోగ్రాఫర్: (షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినది) జీతం: రు 130—300 వయస్సు: 24 సం.రాలు. అర్హతలు: మెట్రిక్యులేషన్ లేక తత్సమానమైనది. స్టెనోగ్రాఫీ టైపురైటింగులు తెలిసివుండాలి. షార్టు హాండ్ నిమిషానికి 100 మాటలు, టైపు నిమిషానికి 40 మాటలు స్పీడ్ కలిగి వుండాలి. హిందీ భాష తెలిసివున్న వారికి ప్రాధాన్యం.

18. ఒక లైబ్రేరియన్: (షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకించబడినది) జీతం: రు 150—320. వయస్సు: 25 సంవత్సరాలు. అర్హతలు: లైబ్రరీ సైన్సులో డిగ్రీ లేక డిప్లొమా కల గ్రాడ్యుయేటు.

(వరుస నెంబర్ 17, 18 పోస్టులు ఆలిండియా రేడియో, చండీఘర్‌కు చెందినవి)

19. ఒక సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎక్స్‌టెన్షన్) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ, జీతం రు 150—300. వయస్సు: 25 సంవత్సరాల లోపు. అర్హతలు: బి.ఎస్.సి. అగ్రికల్చర్ లేదా ఓ.ఎ జి. ఫీల్డులో విశేషానుభవంతో.

20. ఒక వర్క్ చార్జి హాండ్ (గ్రేడ్—1 (మెకానికల్) మరియు ఒక వర్క్ చార్జి హాండ్ గ్రేడ్—1 (ఎలెక్ట్రికల్) ఇండియన్ వెటరినరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, ఇజత్‌నగర్. జీతం: రు 175—240 వయస్సు: 40 సంవత్సరాల లోపు. అర్హతలు: ఆయా ఇంజనీరింగ్ బ్రాంచి పనిలో సంపూర్ణ పరిజ్ఞానం, కనీసం లో ఐదేళ్ల ప్రాక్టికల్ అనుభవం. ఆయా ఇంజనీరింగ్ బ్రాంచీలలో డిగ్రీ లేక డిప్లొమాలతో ఎలెక్ట్రికల్ పోస్టుకు మెకానికల్ పనిలోను, మెకానికల్ పోస్టుకు ఎలెక్ట్రికల్ పనిలోను పరిజ్ఞానం అభిలషణీయం.

21. ఒక ఫీల్డ్ అసిస్టెంట్: ఆలిండియా రేడియో, జలంధర్. జీతం: రు 170—335 వయస్సు: 30 సంవత్సరాల లోపు. అర్హతలు (1) అగ్రికల్చర్‌లో లేదా విలేజి లెవెల్ వర్కర్స్ ట్రెయినింగ్ కోర్సులో డిప్లొమా (2) విలేజి లెవెల్ వర్కర్‌గా గాని వ్యవసాయరంగంలో తత్సమానమైన పనిలో గాని మూడేళ్ల అనుభవం (3) రాష్ట్ర భాష పంజాబీ క్షుణ్ణంగా తెలిసివుండాలి.

22. ఒక స్టెనోగ్రాఫర్: (షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినది) నేషనల్ మ్యూజియం, జనపథ్ న్యూఢిల్లీ. జీతం: రు 130—300 వయస్సు: 28 సంవత్సరాల వరకు. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన పరీక్ష ప్యాసై వుండాలి. (2) షార్టు హాండ్ నిమిషానికి 100 మాటలు, టైపురైటింగ్ నిమిషానికి 40 మాటలు స్పీడు కలిగి వుండాలి.

23. ఐదుగురు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు: (జియోలజీ) (రెండు షెడ్యూల్డు కులాలకు) ఒకటి షెడ్యూల్డు జాతులకు ప్రత్యేకించబడినది) ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, నాగపూర్. జీతం: రు325—475 వయస్సు: 20—30 సంవత్సరాలు. అర్హతలు: జియాలజీలో లేదా అప్లయిడ్ జియాలజీలో లేక తత్సమానమైనదానిలో ఒక రికగ్నైజుడు యూనివర్సిటీ నుంచి లేదా సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొంది వుండాలి. లేదా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అండ్ అప్లయిడ్ జియాలజీ, ధన్‌బాద్ నుంచి డిప్లొమా లేదా తత్తుల్యమైనది పొంది వుండాలి. అభిలషణీయం: ఖనిజములున్న ప్రదేశాలను కనుగొనడం, ఖనిజముల ఉపయోగం—వీటికి సంబంధించిన వేర్వేరు విషయాలలో ఒక ఏడాది అనుభవం లేదా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ జియాలజీ ట్రెయినింగ్ స్కీము క్రింద శిక్షణ.

24. ఒక సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ (ఇన్‌స్ట్రుమెంట్ మెక్) షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకించబడినది) జీతం: రు 210—380 వయస్సు: 40 సం.లోపు. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైనది (2) ఇన్‌స్ట్రుమెంట్ మెకానిజంలో సి.టి.ఐ. ట్రెయినింగ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (3) అయిదేళ్ల ప్రాక్టికల్ అనుభవం (4) స్థానిక భాషలో వ్యవహరించుటకు తెలిసివుండడం అభిలషణీయం.

25. ఒక సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ (ఫిట్టర్) షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకించబడినది) జీతం: రు 210—380 వయస్సు: 40 ఏళ్ల లోపు. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైనది.సి.టి.ఐ. (2) ట్రెయినింగ్ (ఫిట్టర్ వృత్తిలో) తో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ 3) అయిదేళ్ల ప్రాక్టికల్ అనుభవం. స్థానిక భాషా పరిజ్ఞానం అభిలషణీయం.

(24, 25 పోస్టులు సెంట్రల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్‌స్ట్రక్టర్స్ బొంబాయి)కి చెందినవి

26. ఒక లేబరేటరీ టెక్నీషియన్: జీతం: సైన్సు గ్రాడ్యుయేటు కు రు 150—300 ఇతరులకు రు 130—300 వయస్సు 25 సంవత్సరాలు. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ (2) మెడికల్ లేబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా (3) ఒక సంవత్సరం అనుభవం లేదా బి.ఎస్.సి.

27. ఒక నర్సింగ్ సిస్టర్: జీతం: రు 210—320 వయస్సు 25 ఏళ్ళు. అర్హతలు:(1) మెట్రిక్యులేషన్ (2) రిజిస్టర్డ్ నర్సు మరియు మిడ్‌వైఫ్ (3. స్టాఫ్‌నర్సుగా మూడేళ్ల అనుభవం.

28. అయిదుగురు స్టాఫ్ నర్సులు: జీతం: రు 150—280 వయస్సు: 25 సం. అర్హతలు: (1) మెట్రిక్యులేషన్ (2) రిజిస్టర్డ్ నర్సు మరియు మిడ్‌వైఫ్ నర్సింగ్ సిస్టర్‌క/స్టాఫ్ నర్సులకు యితర అలవెన్సులు, డి.ఏ. ఇతర ప్రభుత్వోద్యోగులకు మామూలుగా యిచ్చే డి.ఏ.లో 80% నర్సింగ్ అలవెన్సు నెలకు రు 60— యూనిఫారం అలవెన్సు నెలకు రు 8.31. వాషింగ్ అలవెన్సు నెలకు రు 4—50 వరుసలో 26 నుంచి28 వరకు గల పోస్టులు ఐ.టి.ఓ. పోలీసు న్యూఢిల్లీ కి చెందినవి.

davp 691 (43)/70

PANAMA RAZOR BLADE

పనామా
బ్లేడ్లు
బాగున్నాయి కనుకనే లక్షలాది ప్రజలు వాటిని వాడుచున్నారు.
★
మీరుమాత్రం
ఎందుకు ప్రయత్నించకూడదు!

టాంజానియా అధ్యక్షుని భారత పర్యటన రద్దు

అకస్మాత్తుగా స్వదేశానికి ప్రయాణం

ఢిల్లీ, జనవరి 27 : భారతదేశంలో అధికారరీత్యా ఎనిమిది రోజులపాటు పర్యటించ వచ్చిన టాంజానియా అధ్యక్షుడు జూలియస్ న్యెరేరీ తన పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకుని నేడు యిక్కడినుండి విమానంలో దార్-ఎ-సలాంకు బొంబాయి మీదుగా బయలుదేరి వెళ్ళారు.

ఆయన ఉన్నట్టుండి ఇలా బయలుదేరి వెళ్ళుతున్నందుకు అధికారరీత్యా కారణాలేవీ తెల్పలేదు. కాని, పొరుగుదేశమైన ఉగాండాలో అధ్యక్షుడు ఒబోటేను పదవీభ్రష్టుని చేసి, సైనిక పాలకులు (అధ్యక్షుడు ఒబోటే కామన్వెల్తు సమావేశాలనుండి స్వదేశానికి తిరిగి రాకముందే) ప్రభుత్వాన్ని వశం చేసుకోవడం కొంత కారణమై ఉండవచ్చునని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఉగాండా అధ్యక్షుడు ఒబోటే ఇప్పుడు టాంజానియాలో రాజకీయంగా ఆశ్రయం పొంది ఉన్నారు.

టాంజానియా అధ్యక్షుడు న్యెరేరే జనవరి 23 న భారతదేశం వచ్చారు. జనవరి 30 న బొంబాయి నుండి తిరిగి స్వదేశం వెళ్ళిపోవాలని ముందు కార్యక్రమం ఏర్పరచుకున్నారు నేడు బెంగుళూరు సందర్శన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నేడే ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్సు విమానంలో బొంబాయి చేరి అక్కడి నుండి అంతర్జాతీయ విమానంలో దార్-ఎ-సలాం వెళ్ళుతున్నారు.

భారత పర్యటన రద్దు విషయం అధ్యక్షుడు ఒబోటే ఈరోజు అకస్మాత్తుగా నిర్ణయించుకొన్నారు. కాని, ఆయనతోపాటు భారతదేశంలో పర్యటిస్తున్న ఇద్దరు ఉగాండా మంత్రులు నిన్ననే టాంజానియాకు బయలుదేరి వెళ్ళారు.

రాష్ట్రపతి ప్రభృతుల వీడ్కోలు

పాలం విమానాశ్రయంలో టాంజానియా అధ్యక్షుడు న్యెరేరేకి, భారత అధ్యక్షుడు శ్రీ వి.వి. గిరి, ఉపరాష్ట్రపతి శ్రీ జి.ఎస్. పథక్, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, విదేశాంగ మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ ప్రభృతులు ఘనమైన వీడ్కోలు యిచ్చారు.

"అనుకొన్నంతకన్నా ముందుగా నేను వెళ్ళిపోవలసి వచ్చింది" అని విమానాశ్రయంలో అధ్యక్షుడు న్యెరేరే అన్నారు. అంతకుమించి కారణాలు తెల్పలేదు.

విమానాశ్రయంలో అధ్యక్షుడు న్యెరేరేకి సైనిక వందనం సమర్పించారు. ఇరవై యొక్కసార్లు ఫిరంగులు ప్రయోగించారు.

విమానాశ్రయంలో వీడ్కోలు ప్రసంగంలో అధ్యక్షుడు న్యెరేరే భారత నాయకులతో తన సంభాషణలు చాల ప్రయోజనకరమైనవి, మన ఉభయ దేశాల మధ్య యిత్తోధిక సహకారానికి తోడ్పడుతాయని అన్నారు. తాను యిక్కడ కొన్ని కాలం వున్నా, స్వల్ప వ్యవధిలోనే ఎన్నో విషయాలు గ్రహించగలిగాననీ, భారతదేశం తన సమస్యలను ప్రశంసనీయంగా ఎలా ఎదుర్కొంటున్నదీ గమనించాననీ, ప్రపంచ శాంతికై భారతదేశం కృషిని అవగాహన చేసుకొన్నానని న్యెరేరే అన్నారు.

రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి వీడ్కోలు చెప్తూ, "అధ్యక్షుడు న్యెరేరే భారత సందర్శనం, ఉభయ దేశాల మధ్య స్నేహ సహకారాలకు క్రొత్త క్రొత్త పుంతలను కల్పించగలదని గట్టిగా నమ్ముతున్నట్లు" ప్రకటించారు.

"మా దేశ సమస్యలను మీరు విజ్ఞతతో అవగాహన చేసుకొని సెక్యులరిజం మాకు అందించిన అమూల్యమైన సలహాలు మాకు చాల లాభదాయకమైనవి" అని రాష్ట్రపతి న్యెరేరేని అభినందించారు.

ప్రధాని శ్రీమతి గాంధి త్వరలో టాంజానియా సందర్శించగలరని ఆశిస్తున్నామని శ్రీ న్యెరేరే అన్నారు.

క్రొత్త కాంగ్రెస్‌కు "ఆవు-దూడ" గుర్తు కేటాయింపుపై అభ్యంతరం

ఎన్నికల కమిషనర్‌కు రాజాజీ, కామరాజ్ ప్రభృతుల టెలిగ్రాంలు: ఎస్.డి.మిశ్రా హెచ్చరిక

మద్రాసు, జనవరి 27 : క్రొత్త కాంగ్రెసు పార్టీకి ఎన్నికలచిహ్నంగా "ఆవు-దూడ" కేటాయించడంపట్ల అభ్యంతరం తెలుపుతూ, స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ రాజగోపాలాచారి పాతకాంగ్రెసు నాయకుడు శ్రీ కామరాజులు ఎన్నికల కమిషనర్‌కు టెలిగ్రాంలు పంపారు.

"గోవు, లేక గోమాతను భారతదేశంలో చాలా మంది పూజిస్తారు. మతానికి సంబంధించిన గుర్తు లన్నింటినీ ఎన్నికలలో ఉపయోగించరాదు, కనుక, 'ఆవు దూడ' గుర్తును కేటాయించరాదని వారు తమ టెలిగ్రాంలో వివరించారు. అదీకాక "ఆవు, దూడ' గుర్తు "జోడెద్దు" లని భ్రమకలిగించే అవకాశం కూడా వున్నదని వారు పేర్కొన్నారు.

అధికార కాంగ్రెస్ ముందుజాగ్రత్త
సుప్రీంకోర్టులో అర్జీ

ఢిల్లీ, జనవరి 27: తామున్న ఎన్నికలలో తమకు కేటాయించిన 'ఆవు-దూడ' చిహ్నం విషయంలో, యుద్ధిధమైన పిటిషను గాని తమకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు అయే పక్షంలో అట్టి పిటిషన్ల విషయమై ముందు తమకు 'నోటీసు' ఈయవలసిందని కోరుతూ, అధికార కాంగ్రెసు పార్టీ నేడు సుప్రీంకోర్టులో 'కేవియట్'— అర్జీని దాఖలు చేసింది.

అధికార కాంగ్రెసుకు ఈ చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ గత సోమవారంనాడు కేటాయించింది. పాత కాంగ్రెసుకు రాట్నం వడుకుతున్న స్త్రీ బొమ్మను గుర్తుగా కేటాయించారు.

అధికార కాంగ్రెసు పార్టీకి 'ఆవు-దూడ' చిహ్నాన్ని కేటాయించటంపై పాత కాంగ్రెసు ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరాలు తెల్పిన మీదట అధికార కాంగ్రెసు పార్టీ నేడు సుప్రీంకోర్టులో ఈ 'కేవియట్' దాఖలు చేసింది.

అధికార కాంగ్రెసు తరఫున పార్టీ న్యాయవాది శ్రీ నౌనితలాల్, ముందు జాగ్రత్తకై, కోర్టు రిజిస్ట్రారుకు ఈ కేవియట్ అందచేశారు. తమకు తెల్పకుండా ఎట్టి చర్య తీసుకొనబడరాదని ఈ కేవియట్‌లో కోరారు.

ఫ్రంట్ పార్టీలు బి.కె.డి.ల అభ్యంతరం

న్యూఢిల్లీ, జనవరి 27 : పాత కాంగ్రెసు, ప్రజాస్వామిక పక్షాల ఫ్రంట్‌లోని పార్టీలు, బి. కె. డి., క్రొత్త కాంగ్రెసుకు "ఆవు—దూడ" గుర్తును ఎన్నికల గుర్తుగా కేటాయించడం పట్ల అభ్యంతరం తెలిపారు.

పాత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. డి. మిశ్రా ఎన్నికల కమిషన్‌కు ఒక లేఖ వ్రాస్తూ, ఆవు, ఎద్దు, ఒకే గుర్తును స్ఫురింపచేస్తాయని, దీనివల్ల నిరక్షరాస్యులైన వోటర్లు అయోమయ స్థితిలో పడతారని పేర్కొన్నారు. గోమాతను పెక్కు మంది పూజిస్తున్నారు కనుక, గోవును ఎన్నికల చిహ్నముగా కేటాయించరాదని కూడా శ్రీ మిశ్రా తన లేఖలో వ్రాశారు.

బి. కె. డి. జనసంఘం, ఎస్. ఎస్. పి. స్వతంత్ర పార్టీలు కూడా ఎన్నికల కమిషన్‌కు తమ అభ్యంతరాన్ని తెలుపుతున్నాయి. గోవు మతానికి సంబంధించిన దనే కారణంగా పదిహేనేళ్ల క్రితం రామరాజ్య పరిషత్‌కు గోవును ఎన్నికల గుర్తుగా కేటాయించ లేదు.

నేటి సాయంత్రంలోగా ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని, ఈ చిహ్నాన్ని రద్దు చేయడానికి ఎన్నికల కమిషన్ తిరస్కరించినట్లయితే, తాము కోర్టులకు వెళ్లగలమని శ్రీ మిశ్రా స్పష్టంగా తెలిపారు.

పాతకాంగ్రెస్‌కు కేటాయించిన ఎన్నికల చిహ్నంలోమార్పుకై విజ్ఞప్తి

మద్రాసు, జనవరి 27 : పాత కాంగ్రెసుకు కేటాయించిన "రాట్నం వడుకుతున్న స్త్రీ" గుర్తును కేవలం "రాట్నం" గుర్తుకు మాత్రమే మార్చేటట్లుగా చూడవలసిందిగా పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ కె. కామరాజు, పార్టీ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్పకు సూచించారు.

"చర్కా"ను ఎన్నికల గుర్తుగా తమకు కేటాయించ వలసిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరవలసిందని తాను ఫోనులో శ్రీ నిజలింగప్పకు చెప్పానని, ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు అచ్చు వేయడానికి ఇబ్బందిగా వుంటుందని ఆయన విలేఖరులతో అన్నారు.

రెవిన్యూబోర్డు ప్రధాన సభ్యుడు

హైదరాబాద్, జనవరి 27 : ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి శ్రీ వి. కె. రావు (ఐ. సి. ఎస్.) షెడ్యూలు కులాలు, తరగతుల కమిషనర్‌గా కూడా వుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీ వి. కె. రావు నియమితులు కావడంతో, రెవెన్యూ బోర్డు ప్రధమ సభ్యునిగా శ్రీ ఎన్. భగవాన్‌దాస్ (ఐ. ఎ. ఎస్.) నియమితులైనారు. (ఈయన రెవెన్యూ బోర్డులో ద్వితీయ సభ్యులుగా వున్నారు.)

డీసెల్ ఇంజిన్లకు శక్తివంత జీవం పోయునవి
ఎఫ్ ఐ ఎల్ నాజల్స్ మరియు ఎలిమెంట్స్



ఫ్యూయెల్ ఇంజెక్షన్స్ లిమిటెడ్, పెంపొందుతున్న భారతీయ డీసెల్ ఇంజిన్ నిర్మాతలకు కావలసినంతమేరకు ఎక్కువ అగత్యతలను సమకూర్చగలరు. అత్యంత విశిష్టమైన నాజల్స్, ఎలిమెంట్స్, మరియు ఫ్యూయెల్ ఫిల్టర్సును అసలైన ఎక్విప్‌మెంట్‌గా ఉపయోగించుటకు ఎఫ్.ఐ.ఎల్. సర్వదా సప్లయి చేయుచున్నారు, మీకు కావలసిన వాటన్నిటికోసం సంప్రదించండి.
ఫ్యూయెల్ ఇంజక్షన్స్ లిమిటెడ్,
ఎఫ్ ఐ ఎల్ - డీసెల్ ఇంజిన్ లకు జీవదాత!
సేల్స్ ఆఫీస్ : 29, ఆగాఖాన్ బిల్డింగ్, దలాల్ స్ట్రీట్, బొంబాయి.
అధికారం పొందిన డీలర్సు: మెసర్స్ ఐ. ఇ. ఇ. (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్
173, సెకండ్ ఫ్లోర్, ఫతే మైదాన్ క్లబ్ రోడ్, హైదరాబాద్—4.



ఇనుము
వేడిగా వున్నపుడే
సమ్మెటతో కొట్టాలి...
You have a future in this Star
ఇది చాలాచోట్ల చెప్పుకొనే సామెత. ఉదాహరణకు డబ్బునే తీసుకోండి. అది చాలినంత వుంటేనే సరిపోదు. ప్రయోజనకరమైన ప్రయత్నం విజయం పొందాలంటే అది సరయిన సమయంలోనే సమకూరాలి.
ఒక చిన్న ఎత్తు పారిశ్రామికుడైనా, లేక స్వంత వృత్తి చేసుకొనే పనివాడైనా తమ సాంకేతిక పరిజ్ఞానానికి ఆర్థికంగా ఒక నిపుణుని మనఃపూర్వకమైన సలహా, మార్గదర్శకత్వం అవసరమని తరుచు భావిస్తారు.
దగ్గరలో వున్న
బ్యాంకు ఆఫ్ ఇండియా
బ్రాంచి నెందుకు సంప్రతించరాదు ?
RAAS/B/127

ఇప్పుడు ప్రతివారూ కోరుతున్నది
POP POP POP POP POP POP POP POP POP POP POP
భారతం POP
చైనా గ్రాసతో తయారుచేసిన బిళ్లలు
అది క్రొత్తది
శాకాహారం
మెస్సర్స్ అండోకెమ్ ప్రై. లి.
మెస్సర్స్ సెల్యులాజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా లి.,
అన్ని ప్రొవిజను స్టోర్సులోను లభించును.

కంచు కాదు! వెండి కాదు!
ప్రపంచ తీర్పు
ఏకగ్రీవంగా బంగారం!
నంబర్ టెన్ గెల్చుకుంది
బంగారు పతకం
అదే ప్రపంచ పోటీ ఎన్నిక, రాటర్‌డామ్



ప్రధమం ప్రపంచ పోటీలో పాల్గొని నంబర్ టెన్ ఏకంగా బంగారు పతకాన్నే గెల్చుకొంది.
నంబర్ టెన్ కాల్చేవారికి ఇదేమీ వింత కాదు.
ఏన్నాళ్ళనుండో అది వారికి ప్రియమైన బ్రాండ్.
ఆ హాయి ఆ ఆనందాన్ని ఆదొక్కటే ఇవ్వగలదంటారు.
మీ తీర్పూ అదే—
నంబర్ టెన్ బంగారు పతక విజేత,
అదే ప్రపంచ పోటీ ఎన్నిక, రాటర్‌డామ్.
హాయికి, ఆనందానికి నంబర్ టెన్‌నే కాల్చండి
జేమ్స్ కార్లిటన్‌కు మరో విజయం.
48 వైట్ 10
ACI/NTN-66 Tel

వివా
రెండు విధములుగా ఆరోగ్యమును కలిగించే పానీయము
పగలంతా ఎంతో శక్తి...
రాత్రంతా సుఖమైన విశ్రాంతి

వివా త్రాగండి—వేడిగా లేక చల్లగా, నీళ్లలో లేక పాలలో
మాల్ట్, గోధుమ మరియు ప్రోటీనులతో పుష్టివంతముగా చేయబడినదే వివా. అది స్నాయువులను బలపరుస్తుంది, నరములకు ఉపశమనమును కలిగిస్తుంది, కండరములకు పెదదేరుస్తుంది.
ప్రొద్దున్న వివా త్రాగుతే రోజంతా ఉత్సాహముగా ఉంటారు!
రాత్రి వివా త్రాగుతే గాఢముగా నిద్రపడుతుంది!
వివా సులభముగా జీర్ణమవుతుంది. అది రోగులకు, రోగము నుండి కోలుకొంటున్న వారికి ప్రత్యేకముగా సిఫార్సు చేయబడినది.
రుచిగా ఉంటుంది కమ్మగా—
జీర్ణమవుతుంది త్వరగా!
భారతదేశంలో తయారుచేయువారు
జగత్‌జిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
enlipi J.1.2A-71 Telgu

బొంబాయినుంచి ఉపసంహరణకు శ్రీ పాటిల్ షరతు

బొంబాయి, జనవరి 27: దక్షిణ బొంబాయి నియోజకవర్గం నుంచి యస్. యస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ జార్జి ఫెర్నాండెజ్ పోటీచేయకపోతే తానుకూడా ఆ నియోజకవర్గంనుంచి శ్రీ యస్. ఎ. పల్కీవాలాకు అనుకూలంగా వైదొలగగలనని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు శ్రీ యస్.కె. పాటిల్ నిన్న తెలిపారు.

నాలుగు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పల్కీవాలాను నిలబెట్టాలన్న ప్రయత్నాల గురించి ప్రశ్నించగా శ్రీ పాటిల్ అపుడు ఆయనకు అనుకూలంగా తానువైదొలగ గలనని అన్నారు.

అప్పుడు తాను, ఫెర్నాండెజ్ మరొక నియోజకవర్గం చూచుకోవాలని అయితే శ్రీ ఫెర్నాండెజ్ పోటీచేస్తే, తానువైదొలగబోనని శ్రీ పాటిల్ చెప్పారు.

ఉరిశిక్ష విధించబడిన ఖైదీ ఆత్మహత్య

జమ్ము, జనవరి 27: ఉరిశిక్ష విధించబడిన ఒక ఖైదీ నేడిక్కడ సెంట్రల్ జైలులో తన గదిలో ఉరిపోసుకొని మరణించాడు.

నలుగురు వ్యక్తులను హత్యచేశాడన్న నేరానికి అతనికి మరణశిక్ష విధించారు.

ఈ ఖైదీయే దాదాపు రెండు మాసాల క్రితంఒకనూనెసీసా,ఒకకత్తి తీసుకొనిజైలులోని ఒకపెద్ద చెట్టు ఎక్కికూర్చుని, పోలీసులు ఎంతనచ్చచెప్పినప్పటికీ 12గంటలదాక దిగ లేదు.

రాష్ట్రపతికిగవర్నరకు, ప్రత్యేక పతాకాలు: మొరార్జీ విమర్శ

అహ్మదాబాద్, జనవరి 25: రాష్ట్రపతికి, గవర్నర్లకు ప్రత్యేక పతాకాల కేటాయింపుపట్ల పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ మొరార్జీ దేశాయ్ నేడు నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి నివాస భవనంపైన, రాష్ట్ర గవర్నర్ల నివాస భవనాలపైన జాతీయ పతాకం మాత్రమే ఉండాలని ఆయన స్పష్టీకరించారు. ప్రత్యేక పతాకం కోసం డి. ఎమ్. కె. చేస్తున్న ఆందోళనను కూడా శ్రీ దేశాయ్ విమర్శించారు.

బీదప్రజల అభివృద్ధికై ప్రధానమంత్రి దీక్ష

కొరిటెపాడు రిపబ్లిక్ దినోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య వివరణ

గుంటూరు, జనవరి 27: కొత్తకాంగ్రెస్ గురుతు ఆవుదూడ గల పెట్టెలో ప్రజలు తమ పవిత్రమైన ఓటు వేయడం ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలపరచినవారవుతారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య నిన్న జరిగిన రిపబ్లిక్ దినోత్సవ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొరిటెపాడులో జరిగిన సభలో పురపాలక సంఘ అధ్యక్షుడు శ్రీ చేబ్రోలు హనుమయ్య అధ్యక్షత వహించారు. శ్రీ ఎం. నారాయణ స్వామి, శ్రీ కె. సీతారామయ్య కొత్తకాంగ్రెస్‌ను బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ రఘురామయ్య పాట్టి శ్రీరాములునగర్‌లో ప్రసంగిస్తూ బీద ప్రజానీకం పరిస్థితి మెరుగుపరచాలని కంకణం కట్టుకొన్న ప్రధాని ఇందిరా గాంధిని గద్దెదించాలని కంకణం కట్టుకొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ శాసనసభ ఉప ఎన్నికలో ఓడిపోవడం కొత్తకాంగ్రెస్‌కుఈరోజాపుదినంఅనిఅన్నారు.

శ్రీయుతులు బీదినేని సత్యనారాయణ, పాశం వెంకటేశ్వర్లు ప్రసంగించారు. కూరగాయల మార్కెటులో జరిగిన సభలో శ్రీ రఘురామయ్య ప్రసంగిస్తూ పాతకాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ బండా కోటేశ్వరరావు

పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ చుక్కపల్లి వెంకటేశ్వరరావు (గుంటూరు జిల్లా)కు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. చీరాలలో వరదలలో కొట్టుకొని పోతున్న వారిని ఆయన కాపాడి సాహసం ప్రదర్శించారు.

శ్రీ పి. సత్యనారాయణ క్రైంబ్రాంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్, విజయవాడ, రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో రాష్ట్రపతి పోలీసు పతకం బహూకృతిని పొందారు.

రాజీనామాచేసి కొత్తకాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమని, ఆయనకు తాము స్వాగతం ఇస్తున్నామని, ఆయనను చూచి అనేకమంది పాతకాంగ్రెస్ నాయకులు తమలోకి వస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

వార్డు కౌన్సిలరు శ్రీ మాదల సుబ్బారావు, శ్రీ బండా కోటేశ్వరరావు, శ్రీ ఎం. ఈశ్వరరావు ప్రసంగించారు.

కొత్తపేట, నంగడిగుంట, మేళం ప్రకాశంచౌక్, అమరావతిరోడ్, రింగ్‌రోడ్ అనేక ప్రాంతాల్లో శ్రీ రఘురామయ్య అనేక సభలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గుంటూరు

జిల్లాకలెక్టరు శ్రీ ఎం. వెంకటరత్నం పోలీ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రిపబ్లిక్ దినోత్సవంలో సైనిక వందనం స్వీకరించారు. సాయుధ రిజర్వు, హోంగార్డులు, స్కౌట్లు పాల్గొన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ జి. హనుమంతనాయ్డు స్వాగతం చెప్పారు.

జిల్లాకలెక్టరు మాట్లాడుతూ తాడేపల్లిలో ఎరువులు, ప్రెస్సర్లు ఉత్పత్తి కర్మాగారాలు త్వరలో ప్రారంభం కాగలవని అన్నారు. సత్తెనపల్లిలో 200 మె. వా. థర్మల్ విద్యుత్ కేంద్రం నెలకొల్పాలని అన్నారు. గురజాలలో సహకార చక్కెరఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నదని చెప్పారు. నిజాంపట్నంలో (రేపల్లెవద్ద) చేపల రేవు పని చురుకుగా సాగుతున్నదని కలెక్టరు చెప్పారు.

డాక్టర్ (శ్రీమతి) నాగిరెడ్డి, డాక్టర్ అబ్బయ్య, కొందరు హెల్తువిజిటర్లకు వారు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో అపూర్వకృషి చేసినందుకు బంగారు పతకాలు బహూకరించారు.

మునిసిపల్ ఆఫీసు, మెడికల్ కాలేజి, పోలీసుబాయస్‌హాస్టలు, ఆఫీసర్ల క్లబ్, ఎల్. వి.ఆర్. అండ్‌సన్స్‌క్లబ్, రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆదితర స్థానిక సంస్థలు ఉత్సవాన్ని నిర్వహించాయి. సాయంత్రం కలెక్టరు బంగళాలో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

తిరువూరు

తిరువూరులో రిపబ్లిక్ దినోత్సవం ప్రజా సంస్థలు, విద్యాసంస్థలు, సముచితోత్సాహంతో జరిపాయి. తాలూకా ఆఫీసువద్ద తహసిల్దార్ శ్రీ జి. కోటిలింగేశ్వరరావు జాతీయ పతాకం ఎగురవేశారు. పంచాయితీసమితి కార్యాలయంలో గాంధిజీవిగ్రహటానికి నిక్షంజరిగింది.సమితిఅధ్యక్షుడు శ్రీకె.పి.వీరరాఘవరావు, బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ కె. జి. అప్పారావు, ప్రభృతులు ప్రసంగించారు.సాయంత్రం సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి.

బోసు విగ్రహంవద్ద, ఫ్యాక్టరీ సెంటర్ లోనూ, శ్రీ మురుకుర్తి వెంకటప్పయ్య జాతీయ పతాకం ఎగురవేశారు. జిల్లాపరిషత్ గరల్సు హైస్కూలులోజూనియర్ కళాశాలలోఉత్సవం జరిగింది.

నెల్లూరు

నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. ఎన్. వీరరాఘవన్ పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన విన్యాసాలు తిలకించి వందనం స్వీకరించారు.

ఈ సందర్భంలో మాట్లాడుతూ రానున్న లోకసభ ఎన్నికలలో ప్రజలు అధికారులతో సహకరించి ఎన్నికలు శాంతియుతంగా జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.

మునిసిపల్ చైర్మన్ శ్రీ ఆనం వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులకు జోహార్లు అర్పించారు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టుకై తాము ఇటీవల నిర్వహించిన రైతుల యాత్రను గూర్చి ప్రస్తావించారు.

అన్ని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు రిపబ్లిక్ దినోత్సవం జరిపాయి.

రాజమండ్రి

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాలలో జాతీయ పతాకాలను ఎగురవేశారు. మునిసిపల్ ఆఫీసువద్ద చైర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావు,వాణిజ్య పరిశ్రమల సంఘంలో శ్రీ ఎ. సి.వై. రెడ్డి,కాంగ్రెసు ఆఫీసువద్ద శ్రీ వాకా అప్పలస్వామి, సబ్ కలెక్టర్ ఆఫీసువద్ద సబ్ కలెక్టరు శ్రీ ఉజ్వల కాంతి రాయ్, జిల్లా కోర్టువద్ద జిల్లాజడ్జి శ్రీ సి. శ్రీరాములు, హోమియో మెడికల్ కళాశాలలో శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావు, దానవాయిపేట గాంధీ విగ్రహంవద్ద శ్రీ కొత్త సూర్యనారాయణమూర్తి జాతీయ పతాకాలు ఎగురవేశారు.

మునిసిపల్ కౌన్సిల్ హాలులో కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార శాఖ అధ్వర్యాన కవి సమ్మేళనం జరిగింది. శ్రీయుతులు గడేపల్లి కుక్కుటేశ్వరరావు, సత్యవోలు శేషగిరిరావు, సన్నిధానం నరసింహశర్మ, జి బుచ్చిబాబు ఎన్. వి. ఎల్. ఎన్. ప్రసాదరావు, ఎస్. రామారావు, బి.వి. శాస్త్రి, శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ తమ రచనలు చదివారు. శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి అధ్యక్షత వహించారు.

లయన్స్ క్లబ్‌లో జిల్లా గవర్నరు శ్రీ సి. నరసింహ ప్రసంగిస్తూ రాజమండ్రి క్లబ్ సేవా కార్యక్రమాలు ప్రశంసించారు.

శ్రీ కొండపల్లి భాస్కరరావు అధ్యక్షత వహించారు.

కరీంనగర్

కరీంనగర్ పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఎరువుల కర్మాగారం, రామగుండంవద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంలవల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ జె. ఆర్. గోపాలరావు ప్రభృతులు ప్రసంగించారు. అంతకు ముందు జిల్లా కలెక్టరు జాతీయ పతాకను ఎగురవేసి వందనం స్వీకరించారు.

ఏలూరు

జిల్లా కలెక్టరు శ్రీ కె. ఉమాపతి రిపబ్లిక్ దినోత్సవంనాడు జాతీయ పతాకం ఎగురవేసి, వందనం స్వీకరించారు. సి. ఆర్. రెడ్డి కళాశాలలో ప్రిన్సిపాలు శ్రీ పి.వి. కృష్ణయ్య, సార్థక సమాజంలో శాసనమండలి సభ్యుడు శ్రీ అక్కల కోటయ్య, జిల్లా కోర్టు వద్ద జిల్లాజడ్జి శ్రీ ఎం. ఎస్.శర్మ,న్యాయవాద సంఘం వద్ద శ్రీ వి. పద్మనాభం, కాంగ్రెసు ఆఫీసువద్ద శ్రీ చేకూరి వెంకట రామరాజు జాతీయ పతాకాలు ఎగురవేశారు.

సాయంత్రం పారిశ్రామిక ప్రదర్శన వద్ద సభ జరిగింది. జిల్లా కలెక్టరు శ్రీ కె.ఉమాపతి అధ్యక్షత వహించారు. శాసనసభ్యుడు శ్రీ మాతే వెంకటనారాయణ ప్రసంగించారు. జిల్లా రెవిన్యూ ఆఫీసరు శ్రీ కోకా సత్యనారాయణరావు ప్రదర్శన సావనీరు విడుదలచేశారు. శ్రీ కె. శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఎ.వెంకటేశ్వరరావు, శ్రీమతి డి. శకుంతలాదేవి తమ రచనలు చదివారు.

వివిధ పోటీలలో గెలుపొందినవారికి శ్రీమతి పుష్ప ఉమాపతి బహుమతులు పంచారు.

కొవ్వూరు

కొవ్వూరు మునిసిపల్‌చైర్మన్ శ్రీ కె.వి.ఎస్. ఆర్.కె.టి.వి. ప్రసాద్ మునిసిపల్ ఆఫీసు వద్ద జాతీయపతాకం ఎగురవేశారు. మునిసిపల్ కార్యదర్శి శ్రీకె.వి.జి.వి. ప్రసాద్ స్వాగతం చెప్పారు. మునిసిపల్ వైస్—చైర్మన్ శ్రీ ఎం. వి. రమణ ప్రభృతులు ప్రసంగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ఉత్సవం జరిపాయి.

మాడుగుల

మాడుగుల పంచాయితీసమితి ఆఫీసువద్ద బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ ఎ. బి. శంకరం జాతీయపతాకం ఎగురవేశారు.

ఒంగోలు

ఒంగోలుజిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ దిరిశాల వెంకట రమణారెడ్డి, స్థానిక ఎ.బి యం. జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవ సభలో ప్రసంగించారు.

జిల్లాకలెక్టరు శ్రీ కె. చంద్రయ్య తన ప్రసంగంలో సామాన్య పౌరుని సగటు ఆదాయం పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.

అంతకుముందు జిల్లాకలెక్టరు జాతీయ పతాకం ఎగురవేసి సైనికవందనం స్వీకరించారు.

పరిశ్రమలశాఖ అధ్వర్యాన అందంగా అలంకరించిన వాహనాలపై గ్రామీణ పరిశ్రమల ప్రదర్శన జరిగింది. అందులో మార్కాపురం పలకల పరిశ్రమ, నిమ్మవరం తుంగ చాపల పరిశ్రమ, జీడిపప్పు పరిశ్రమ చెప్పుకోతగ్గవి.

ఒంగోలుఫ్రండ్స్ మ్యూజిక్ అకాడమీలో స్నేహసమాఖ్య సభ్యులు రిపబ్లిక్ దినోత్సవం నాడు సమావేశం జరిపారు.

విశాఖపట్నం

రు. 14కోట్ల వ్యయంతో గోదావరి నదీ జలాలను విశాఖపట్నానికి మళ్లించే పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసినందుకు వివిధ ప్రాంతాలలో జరిగిన సభలలో కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయపతాకావిష్కరణోత్సవాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం, హిందుస్థాన్ షిప్‌యార్డు, నావికాశ్రయం, రైల్వే డివిజనల్ ఆఫీసు,మునిసిపల్‌ఆఫీసు, వివిధ కళాశాలలు, పాఠశాలలు, భారత హెవీ ప్లేట్ అండ్ వెసల్సు ఫ్యాక్టరీలలో ప్రధానాధికార్లు జాతీయ పతాకాలు ఎగురవేశారు. పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లాకలెక్టరు శ్రీ ఎన్. ఎన్.ఆచంట జాతీయపతాకం ఎగురవేసి, వందనం స్వీకరించారు.

సాయంత్రం జిల్లా కలెక్టరు బంగళాలో జరిగిన గార్డెన్ పార్టీకి పురప్రముఖులు హాజరైనారు. తర్వాతజిల్లా పరిషత్తు హాలులో జరిగినసభకు జిల్లా కలెక్టరు అధ్యక్షత వహించారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ జి.వి. రమణ, ఎ. వి. ఎన్. కళాశాల ప్రిన్సిపాలు శ్రీదివాకర్ల రామమూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

తర్వాత సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి..ఇంకా పలు సంస్థలలో ఈ ఉత్సవం జరిగింది.

శ్రీ తెన్నేటి విశ్వనాథం భీమునిపట్నం మునిసిపల్ ఆఫీసువద్ద జాతీయ పతాకం ఎగురవేశారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ కె. సూర్యనారాయణ ప్రభృతులు ప్రసంగించారు.

విజయనగరం

విజయనగరం వాణిజ్య మండలిలో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. జనాబ్ హాజీ అలీ రహ్మాన్ హసన్ జాతీయ పతాకం ఎగురవేశారు. శ్రీ ఎన్. సూర్యారావు అధ్యక్షత వహించారు. పలువురు ప్రసంగించారు.

భండారానుంచి శ్రీఅశోక్ మెహతాపోటీ

వార్ధాగంజ్, జనవరి 27: ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు శ్రీ అశోక్ మెహతా లోక్‌సభకు జరిగే ఎన్నికలలో భండారా నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. ఆయన రద్దు అయిన లోక్‌సభలో కూడా ఆ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహించారు.

విదర్భ ప్రదేశ్ కాంగ్రెస్ (ప్రతిపక్షం) కమిటీ అధ్యక్షుడు శ్రీ కమలనయన బజాజ్ నిన్న ఈ విషయం తెలుపుతూ తాను తాను వార్ధానుంచిపోటీ చేస్తున్నట్లు చెప్పారు.

అకోలా నియోజకవర్గం జనసంఘ అభ్యర్థి శ్రీ మోతీరాం లాహనేకు కేటాయించబడినట్లు చెప్పారు.

నాగ విదర్భసంపూర్ణసమితి నాయకుడు శ్రీ జాంబవంతరావును యోత్మల్‌లోనాలుగు పార్టీలఫ్రంట్ బలపరుస్తుందని శ్రీ బజాజ్ చెప్పారు.

బొంబాయిలో జనరల్ కరియప్ప అభ్యర్థిత్వానికి జనసంఘ్ నిరాకృతి

బొంబాయి, జనవరి 27: లోక్‌సభకు తూర్పు బొంబాయి నియోజకవర్గం మంచి తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందని మాజీ సేనాని జనరల్ కె. యం. కరియప్ప చేసిన విజ్ఞప్తిని జనసంఘ్ నాయకులు నిన్న త్రోసిపుచ్చినట్లు తెలుస్తున్నది.

ఆ స్థానానికి ప్రొఫెసర్ యం. యస్. అగస్కర్‌ను నిర్ణయించినట్లు జనసంఘ నాయకులు నిన్న జనరల్ కరియప్పకు తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని నాలుగు పార్టీల ఫ్రంట్ వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.



మిషనరీ వర్తకుల సంఘం కొత్తకార్యవర్గం

అధ్యక్షుడుగా శ్రీ మాటూరి కోటిరత్నం ఎన్నిక

విజయవాడ, జనవరి 27: విజయవాడ మిషనరీ మర్చంట్స్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం జనవరి 26న తేదిని ఇక్కడ జరిగింది. సంఘ కార్యవర్గానికి అధ్యక్షులుగా శ్రీ మాటూరి కోటిరత్నం, ఉపాధ్యక్షులుగా శ్రీ ధంజీవన్.దేశాయి., శ్రీ చిట్టూరి విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ యలమంచిలి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా శ్రీ కోట పార్థసారధి, సహాయ కార్యదర్శిగా శ్రీ పి.వి. కృష్ణారావు, కోశాధికారిగా శ్రీ వాజేటి వెంకట సుబ్బారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎస్.ఎ. డాంగేకు గుండెపోటు

బొంబాయి నర్సింగ్ హోంలో చికిత్స

బొంబాయి, జనవరి 27: భారతకమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఎ. డాంగేకు నిన్న స్వల్పంగా గుండెపోటు వచ్చినందువల్ల చికిత్స నిమిత్తం ఆయను మధ్యబొంబాయి లోని దాదర్‌వద్ద ఒక ప్రైవేటు నర్సింగ్ హోంలో చేర్చారు.

హృద్రోగ నిపుణుడు డాక్టర్ పి. హెచ్. ఛాబ్రియా శ్రీ డాంగేను పరీక్షించి, రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకొవలసిందిగా ఆయనకు సలహా ఇచ్చారు.

నగరంలో తపార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే నిమిత్తం శ్రీ డాంగే మొన్నరాత్రి విమానంలో ఇక్కడికి వచ్చారు. విమానాశ్రయంలోనే ఆయనగుండెలో నొప్పిగావున్నట్లు, చెప్పారని ఆయన కుమార్తె శ్రీమతి రోజా దేశపాండే తెలిపారు.

డాంగే ఆరోగ్యపరిస్థితి మెరుగుదల

శ్రీ డాంగే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్లు, నర్సింగ్ హోం వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆయన ఆరోగ్యం గూర్చి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆయన క్రమేపీ కోలుకుంటున్నారనినర్సింగ్ హోం వర్గాలు నేటి మధ్యాహ్నం తెలిపాయి.

టెల్‌శాట్ ఉపగ్రహ ప్రయోగం

కేప్‌కెన్నడీ, జనవరి 27: ప్రపంచ సమాచార ప్రసార ఉపగ్రహ శ్రేణిలో అన్నిటికన్న పెద్దదైన "ఇన్‌టెల్‌శాట్— ఉపగ్రహాన్ని" నిన్న కేప్ కెన్నడీనుండి అంత రిక్షంలోకి ప్రయోగించారు.

ఇన్‌టెల్‌శాట్ — సమాచార ప్రసార ఉపగ్రహాలలో ఇది మొదటిది. భూమిచుట్టు అండాకార కక్ష్యలో(266—36,500 కిలోమీటర్ల అర్బిట్‌లో) ఈ ఉపగ్రహం పరిభ్రమిస్తున్నది. భూమినుండి సంకేతం అందించి అట్లాంటిక్ మహాసముద్ర ఆకాశంలో సూటిగా ఇది ఒక చోట స్థిరంగా నిలిచినట్లు(భూమితో సమాన వేగంతో పరిభ్రమణ వలన) ఉండే రీతిని రాత్రి 7—30 గంటలకు(భారత కాలమానం) దీనిని నిలిపారు.

అట్లాస్ సెంటారీ రాకెట్‌లో దీనిని ప్రయోగించారు.

భూమినుండి నేడు సంకేతం అందగానే ఈ ఉపగ్రహంలోని ఒక మోటారులో ప్రేలుడు ఉత్పన్నమవడంవల్ల ఉపగ్రహం కదిలి భూమధ్య రేఖకు సూటిగా ఆకాశంలో 35,900 కిలో మీటర్ల దూరంలోస్థిరవాసం ఏర్పరచు కొన్నట్లు నిలచింది.

ఈ ఉపగ్రహం, ఖండాంతరంగా టెలిఫోన్, టెలి ప్రసారాలన్నిటినీ ముందుగా ఇన్‌టెల్‌శాట్ సభ్యదేశాలన్నిటికీ అందచేస్తూ ఉంటుంది.

బీహార్‌లో చలిగాడ్పులకు 88 మంది మృతి

వందలాది పశువులు, పక్షుల నాశనం

పాట్నా,జనవరి27: చలిగాడ్పులకుబీహార్‌లో ఈ ఏడాది ఇంతవరకు 88 మంది మరణించినట్లు తెలియవచ్చింది.

గురువారంలో విపరీతమైన చలిగాలులకు మాంఘీర్‌లో పూరి గుడిసెలో నివసించే వారు ముగ్గురు మరణించినట్లు తెలుస్తున్నది. మాంఘీర్ పట్టణంలోనూ, పరిసరాలలోనూ పెక్కు పశువులు, పక్షులుకూడా చలిగాడ్పుల వల్ల మరణించాయి. మాంఘీర్‌లో మొన్నరాత్రి కుండపోతగా వర్షం కురిసి,ఎముకలు కొరికే చలిగాలులు వీచాయి.

శబ్దవైశిష్ట్యము! సరసమైన వెల!

హెచ్‌యమ్‌వి ట్రాపికానా

4 బ్యాండ్ డీలక్స్ పోర్టబుల్ ట్రాన్సిస్టర్



ఈ ఏడు లక్షణాలుతోబాటు ఇంటాబైటాకూడా శబ్దవైకల్యము లేకుండా ప్రపంచ విస్తారక శబ్దగ్రహణము మీకు అధికమగు శ్రవణ మాధుర్యాన్నిస్తాయి.

ట్రాపికానా జీవితాంతము మన్నుటకు నిర్మించబడినది.

శ్రోతల అభిలాష

హిజ్ మాస్టర్స్ వాయిస్

శబ్దంలోను సంగీతంలోను నైపుణ్యులు.

GC-6342

రవాణా వ్యాపారంలో మంచి లాభాలు గడించాలంటే మీకు 'మంచి లాభాలు తెచ్చే బండి' అవసరం!

7½ టన్నర్ ఫార్గో



ప్రీమియర్ ఆటోమొబైల్స్ వారిచే తయారుచేయబడినది. టీవియస్‌వారి పూర్తి సర్వీసు సౌకర్యం వుంటుందికూడా. పూర్తిగా. నూతనంగా డిజైను చేయబడినదీ. ఇంకా పటిష్టంగా తయారుచేయబడినదీ అయిన ఫార్గో మంచి లాభాలు తెచ్చేబండి. అది నిర్వాహక ఖర్చుల్ని, ఇతర వ్యయాల్ని తగ్గించివేస్తుంది. అంటే నికర లాభంలో ఎంతో తేడా కనబడుతుందన్న మాట!

దీని GVW 26,000 పౌండ్లు. అది 7½ టన్నుల సరుకుల్ని సునాయాసంగా రవాణా చేయగలదు. కారణం-దీనిలో ఎప్పటికీ అలసిపోనటువంటి 120 గుర్రాల శక్తివుంది. మీకు కావలసినంత సేపు, అవసరమయినన్నిసార్లు యిది మీకు సేవచేయగలదు.

చూడండి! ఈ 'మంచి లాభాలు తెచ్చేబండి' ఫార్గోతో మీ లాభాలు రోజురోజుకి ఎదగడం చూడండి!

గొప్ప శక్తివంతమైన 120 BHP డీసెల్ ఇంజన్, మెరుగైన హెవీడ్యూటీ-ఫుల్ ఫ్లోటింగ్ హైపాయిడ్ డ్రైవ్ రేర్ ఏక్సిల్. దృఢమైన సస్పెన్షన్, మేలైన, శ్రేష్టమైన 5 స్పీడుల గీర్‌బాక్స్.

ప్రతి ఒక్క ఫార్గోతో మీకు టివియస్‌వారి పూర్తి సర్వీసు సౌకర్యాలు కూడా లభిస్తాయి!

— నమ్మకమైన పద్ధతిలో సొమ్ము, ఇన్సూరెన్స్, బాడీ బిల్డింగ్, సరసమైన ధరలలో విడిభాగాలు, టైరు రీట్రెడింగ్, అరిగిపోయిన విడిభాగాల రీకండిషనింగ్, శీఘ్రమైన నమ్మకమైన సర్వీసు, సౌకర్యాలు లభిస్తాయి.

టి.వి. సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్

మధురై - తిరుచి - తిరునెల్వేలి - తుటుకోరిన్ - కోయంబత్తూరు - సేలం - త్రివేంద్రం - ఎర్నాకుళం.

సబ్ డీలర్లు—కేరళ: సి. పి. ఆటోమొబైల్స్ లిమిటెడ్, కోజికోడ్, ది క్విలన్ ఆటోమొబైల్స్, క్విలన్.

పాండిచ్చేరి: మనోరంజన్ గంగూలి అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాండిచ్చేరి.

సుందరం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్

మద్రాసు - బెంగుళూరు - సికింద్రాబాద్ - విశాఖపట్నం.

సబ్ డీలర్లు: ఆంధ్రప్రదేశ్: భారత్ ఆటో ఎంటర్ ప్రయిజెస్, విజయవాడ. పయొనీర్ ఆటోమొబైల్స్, గుంటూరు., శ్రీ రఘునాథరెడ్డి, కడప., డి.ఎస్ ఆటోమొబయిల్స్, నెల్లూరు., గుప్త ఆటోసర్వీసు, అనంతపూర్. మైసూరు: పి.వి. వయ్ అండ్ కంపెనీ, మంగుళూరు. శ్రీ వెంకటేశ్వర ఆటోమొబయిల్స్, హాసన్.

TVS

గుంటూరు నుండి జనసంఘ అభ్యర్థి నిర్ణయంపై విమర్శ

గుంటూరు, జనవరి 27: ఆంధ్రలో ప్రజాస్వామ్య పక్షాల ఫ్రంట్ గుంటూరు లోక్‌సభ స్థానానికి జనసంఘ నాయకుడు శ్రీ ... యజ్ఞనారాయణను నిర్ణయించడం సముచితం కాదని పాతకాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శ్రీ శీలిరెడ్డి సుబ్బారెడ్డి ప్రకటించారు.

గుంటూరు లోక్‌సభ ప్రాంతంలో పాత కాంగ్రెస్‌కు, స్వతంత్ర పార్టీకి ప్రజల అండ బాగా వున్నదని, అందువల్ల పాతకాంగ్రెస్, స్వతంత్ర పార్టీ అభ్యర్థులను ఫ్రంటు తరపున నిలబెట్టడం న్యాయమని అన్నారు.

పాత కాంగ్రెస్ రాష్ట్ర సంఘానికి శ్రీ సుబ్బారెడ్డి ఈ వ్రాస్తూ ఫ్రంట్ నిర్ణయం పునరాలోచించి, వేరే అభ్యర్థిని నిర్ణయించాలని ఆయన కోరారు. ఇక్కడ ప్రజల అభీష్టాన్ని వ్యతిరేకించి పాత కాంగ్రెస్, ఫ్రంట్ నాయకులు శ్రీ యజ్ఞనారాయణను నిలబెడితే పాతకాంగ్రెస్‌వారు ఈ ప్రాంతంలో సహకరించజాలరని శ్రీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

జనసంఘ పార్లమెంటరీ బోర్డు సమావేశం

విజయవాడ, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనసంఘ్ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు 16, 17 తేదీలలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ డి. సూర్యప్రకాశరెడ్డి (ఎం.ఎల్.సి.) అధ్యక్షతను సమావేశమై నియోజకవర్గం వారిగా ఎన్నికల పరిస్థితిని గూర్చి చర్చించింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, బందరు, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, హిందూపురం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్ నియోజక వర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాతీయ ప్రజాస్వామ్య పక్షాలు పాతకాంగ్రెస్, జనసంఘ్, స్వతంత్ర, ఎస్.ఎస్.పి. ఎక్కువ నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయమై ఒక ఉమ్మడి ఒప్పందానికి వచ్చినవి. స్వతంత్రపార్టీ నాయకులు ఢిల్లీ నుండి రాగానే ఈ నాలుగు పార్టీల సమన్వయ సంఘం తుది చర్చలు జరిపి రాష్ట్రంలోని అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తుంది.

నౌకా రవాణాదారులకు నోటీసు

...కు జపాన్ రేట్లలో రానున్న హెచ్చింపు సందర్భాన నౌకా రవాణాదార్లకు ఇచ్చి వున్న 1971 జనవరి 15వ తేదీవగల నూనోటీసును పురస్కరించుకొని కాన్ఫరెన్స్ ... ఈ వ్యాపార సంస్థలతో ... చర్చించిన పిమ్మట 1971 ... 1వ తేదీ నుంచి సరుకు రవాణారేట్లను మొత్తంమీద 15 శాతము హెచ్చించ ... ఉద్దేశించియున్నట్లు నౌకా రవాణాదారులకు ఇప్పుడు తెలియబరచ గోరుచున్నారు. అయితే కంట్రాక్టులచే నిర్ణీతమైన ఏర్పాట్లు కల్గియున్న సరుకుల విషయములో ఈ హెచ్చింపు ఈ నోటీసు తేదీ నుంచి లెక్కించబడి సదరు నోటీసు కాలము ... అమలులోకిరాదు. గానగపెండి చెక్కలు మాత్రము ఈ హెచ్చింపునుంచి మినహాయించ బడతాయి.

జపాన్/అరేబియన్ మరియు పర్షియన్ గల్ఫ్/జపాన్ కాన్ఫరెన్స్.

కుద్రా సు,

26-1-1971.

ప్రకటన నెం. 1/71

భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్ లిమిటెడ్

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)

... ఈ క్రింది ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

1. మెకానిక్కు (గ్రైండర్)
2. ఎలెక్ట్రీషియన్ (ఎలెక్ట్రానిక్ కంట్రోల్స్)
3. ఎలెక్ట్రీషియన్ (మోటార్ వైండర్)
4. ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్
5. టెలిఫోన్ మెకానిక్

...— కనీసపు అర్హతాను లుయు: ఐ.టి.ఐ. సర్టిఫికేటు జీవంలో 18 నెలల అప్రెంటిస్‌షిప్ లేదా ముఖ్యమైన భారీ పరిశ్రమలో ఒక ఏడాది అనుభవం లేదా ఒక సంవత్సరం ... 18 మాసాల రిక్వైర్ అప్రెంటిస్‌షిప్ లేదా 8వ తరగతి ప్యాసైన వారికి ... 4 సం.రాల ప్రాక్టికల్ అనుభవం (లేదా) ఏ చదువూ లేకుండా 6సం.రాల అనుభవం, ... సంవత్సరాల అనుభవం వున్న అభ్యర్థులను కంపెనీ రూల్సు ప్రకారం హయ్యర్ గ్రేడ్ 3, 2, 1 లకు నియమించడం విషయమై ఆలోచించబడగలదు.

1. మెకానిక్కు (గ్రైండర్): భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలో పర్ఫేస్ సిలిండ్రికల్ అండ్ టూల్ అండ్ కట్టర్ గ్రైండింగ్‌లో అనుభవం కలవారు మాత్రమే దరఖాస్తు చెయ్యాలి.

2. ఎలెక్ట్రీషియన్ (ఎలెక్ట్రానిక్ కంట్రోల్స్): ఎలెక్ట్రీషియన్‌కు వుండవలసిన సాధారణ అర్హతలు అనుభవాలతో పాటు అభ్యర్థులు ఎలెక్ట్రానిక్సు పరికరాలు హెవీ మెషిన్ టూల్సు ఎలక్ట్రోడ్స్, ఆటోమాటిక్ వెల్డింగ్ సెట్టు మరామత్తు చెయ్యడంలోను, యాంప్లిఫయర్లు ... మరియు ఇగ్నిషన్ కంట్రోల్సు యంత్రపరికరాలు సహా లెక్ట్రిఫయర్లు వంటి ఎలెక్ట్రానిక్ సర్క్యూట్ల మెయింటెనెన్సుం పరిజ్ఞానం కలిగి వుండవలెను. సర్క్యూట్లలో ఏమైనా లోపాలుంటే కనిపెట్టి సరిచెయ్యగలిగి వుండాలి. పై కంట్రోల్సు వెనుకనుండే సంబంధించిన సూత్రాలు (థియరెటికల్) తెలిసి వుండడం అదనపు అర్హతగా భావించబడుతుంది. ... ప్రత్యేకంగా ట్రెయినింగ్ కలిగి, భారత్ ఎలెక్ట్రానిక్సు బెంగుళూరు వంటి పేరు పొందిన ఎలెక్ట్రానిక్ పరిశ్రమలు, అనేకరకాల ఎలెక్ట్రానిక్ సర్క్యూట్లు కల ఇతర ప్లాంట్లులో అనుభవం కల అభ్యర్థులకు ప్రాధాన్యమివ్వబడును.

3. ఎలెక్ట్రీషియన్ (మోటార్ వైండర్): ఎలెక్ట్రీషియన్‌కు వుండవలసిన సాధారణ అర్హతలతోపాటు అదనంగా అభ్యర్థులు సింగిల్ ఫేజ్, 3 ఫేజస్, స్లిప్‌రింగ్స్, స్క్విరల్ కేజ్ వంటి అన్ని కెపాసిటీల ఎలెక్ట్రిక్ మోటార్ల వైండింగ్‌లోను అనుభవం కలిగి వుండాలి. ఆల్టర్నేటర్లలోను, అన్నిరకాల డి.సి. మోటార్లు, జనరేటర్లలోను సంపూర్ణ పరిజ్ఞానం కలిగి వుండాలి.

4. ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్: ఎలెక్ట్రీషియనులకు వుండవలసిన సాధారణ అర్హతలతో పాటు అభ్యర్థులు అదనంగా ఎలెక్ట్రికల్ మెయింటెనెన్సులో అనుభవం కలిగి వుండాలి. ఎరెక్షన్, మెయింటెనెన్సు, కంటిన్యుయస్ రికార్డింగ్ పైరో మీటర్లు, ప్రెషర్ గేజీలు, టెన్సిల్ టెస్టింగ్ లేబరేటరీకి సంబంధించిన ఉపకరణాలు, థర్మోకపుల్స్‌తో సంబంధం కల టెంపరేచర్ మీటర్లు వంటి అన్ని ఉపకరణాల మరామత్తు పద్ధతులను క్షుణ్ణంగా తెలిసివుండాలి. టంగ్‌టెస్టర్, అమ్మీటర్, ఓల్ట్‌మీటర్, ఎనర్జి మీటరు వంటి సాధారణ ఎలెక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్సు (ఉపకరణాల) విషయం విశేషంగా తెలిసివుండాలి. పై ఉపకరణాలలో, ఎక్కడ లోపాలు వున్నా కనిపెట్టి సరిచెయ్య కలిగి వుండాలి. ఈ లైనులో అసాధారణమైన ప్రత్యేకానుభవం కల అభ్యర్థుల విషయంలో అర్హతలు సడలించబడగలవు.

5. టెలిఫోన్ మెకానిక్: ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ బెంగుళూరులోని 150 లైన్ల వరకు ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్ఛేంజి యూనిట్లు మెయింటెనెన్సులో శిక్షణ పొంది వుండాలి (లేదా) పి.అండ్.టి. డిపార్టుమెంటులో కనీసం 18 మాసాల శిక్షణ పొంది వుండవలెను. ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్ఛేంజీల మెయింటెనెన్సులో 3 మంచి 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీచే సప్లయి చెయ్యబడిన ఆటోమేటిక్ ఎక్స్ఛేంజిలో 250 లైన్లలో లోపాల సవరణ, ప్లానింగ్, ప్రివెంటివ్ మెయింటెనెన్సు సహా మెయింటెనెన్సు చార్జి తీసుకోగలిగి వుండవలెను. ఇటువంటి ఉద్యోగాలలో యింతకు ముందే వున్న అభ్యర్థులకు ప్రాధాన్యమివ్వబడును.

పూర్తిపేర్చే, సమర్థతననుబట్టి అభ్యర్థులు ఈ క్రింది గ్రేడ్లలో నియమించబడతారు.

గ్రేడ్—1	రు 230—7—300
గ్రేడు—2	రు 190—6—250
గ్రేడ్—3	రు 160—5—210
గ్రేడు—4	రు 140—4—180

జీతం కాక ఉద్యోగులకు కంపెనీ ఉద్యోగులకు సమయానుగుణ్యంగా వర్తించే కరువు భత్యం ఇతర అలవెన్సులు యివ్వబడును.

ఇతర పెరతులు అలా వుండగా, షెడ్యూల్డు కులాల/ షెడ్యూల్డు జాతుల అభ్యర్థులకు మాజీ సైనికులకు, విశాఖపట్నం రీజినల్ ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజిలో తమ పేర్లు నమోదు చేసుకొని వున్న వారికి ప్రాధాన్య మివ్వబడును. వయస్సు 45 ఏళ్ళ మించరాదు.

దరఖాస్తు ఫారాలకు ఇతర వివరాలకు అభ్యర్థనలు ఈ క్రింది చిరునామాకు తమ పేరున వ్రాసిన 25×10 సెంటి మీటర్ల సైజు కల కవరును 35 పైసలు స్టాంపు అంటించి, ఈ ప్రకటన పడిన తేదీ నుంచి 15 రోజుల లోపుగా పంపవచ్చును. అన్ని వివరాలు పూర్తిచెయ్యబడిన దరఖాస్తు ఫారాలు దిగువ సంతకం చేసిన వారికి 25—2—71వ గాని అంతకు ముందుగాని చేరవలెను.

డి పర్సనల్ మేనేజర్,
భారత్ హెవీప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్,
పోస్టు బాక్సు నం. 100
విశాఖపట్నం ఏ.పి.

క్రీడాలోకం

ప్రపంచ హాకీ టోర్నమెంట్ వాయిదా

పారిస్, జనవరి 27: ప్రపంచ హాకీ ఫెడరేషన్‌వారు నిర్ణయించినట్లు, పాకిస్థాన్ తాను ఇప్పుడు మొదటి ప్రపంచ చాంపియన్ షిప్ నిర్వహించలేనట్లు తెలియచేసినందున, ఈ పోటీలు సెప్టెంబరు వరకు జరుగక పోవచ్చు.

భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడుటకు వచ్చిన వేళాది : లంటేర్లను చేర్చి, అడ్డగించ గలమని పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ వి.-హెచ్. కర్దార్ బెదరింపు ఫలితం ఇది. శ్రీ భుట్టో కూడా వంత పాడారు. మార్చి 27, 28 తేదీ ప్రపంచ హాకీ ఫెడరేషన్ (బ్రస్సెల్స్) సమావేశమయి అంత్యనిర్ణయం తీసుకోగలదు.

జలంధర్ నుండి చేసిన ఒక ప్రకటనలో, భారత హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ అశ్విని కుమార్ ఇండియా ఈ పోటీలను నిర్వహించుటకు సంసిద్ధమేనని తెలియచేశాడు.

అయిదవ క్రికెట్ టెస్టు డ్రా గా ముగింపు

మెల్బోర్న్, జనవరి 27: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇక్కడ 5 రోజులపాటు జరిగిన 5వ క్రికెట్ టెస్టు సమంగా ముగిసింది.

తుది స్కోరు : ఆస్ట్రేలియా : 493, 169 (4 వి. ముగింపు, లారి 42, స్టాక్ పోల్ 18, రెడ్‌పాత్ 5, వాల్టర్స్ 39 నాట్ అవుట్, ఐ. ఛాపెల్ 30, జి. ఛాపెల్ 20 నాట్ అవుట్, స్నో 2 వికెట్లు)

ఇంగ్లండ్ : 392, 161 (వికెట్టు పోలేదు(9) బాయ్‌కాట్ 76, జి. ఎడ్రిచ్ 74)

లంచ్‌వేళకు ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్సు ముగించగా, ఇంగ్లండ్ 240 నిముషములలో 271 పరుగులు చేసిన గెల్వగలదు. ఆఖరి ఇన్నింగ్సులో జట్లు చేయుట కష్టం. పైగా ముఖ్య బాట్స్‌మన్ లక్‌హర్స్ట్, డి ఓలివేరా ఇద్దరూ బాట్‌చేసే పరిస్థితిలో లేరు. ఇందువల్ల ప్రేక్షకులు నిరసనగా చప్పట్లుచరుస్తున్నా బాయ్‌కాట్, ఎడ్రిచ్ తమ ఇష్టవచ్చిన రీతిని తాపీగా బాట్‌చేశారు. అసలు ఆస్ట్రేలియన్ బాట్స్‌మన్ లంచ్‌కు ముందు హోరమచేసి మరొక 30 పరుగులుచేసి, లంచ్‌కు అర్ధగంట ముందుగా డిక్లేరుచేసిన, ప్రేక్షకుల నిరసన చూపితే బాగుండేది. లక్‌హర్స్ట్ 6వ టెస్టులో ఆడడని రూఢిగా తెలుస్తోంది.

హైదరాబాద్ టెలిఫోన్సుపై రైల్వే గెలుపు

హైదరాబాద్, జనవరి 27: స్థానిక రహీం ఫుట్‌బాల్ లీగ్ పోటీలో, హైదరాబాద్ టెలిఫోన్సును 1—0 గోలుతో ఓడించి, సౌత్‌సెంట్రల్ రైల్వే 24 పాయింట్లతో ప్రథమ స్థానంలో వుంది. తన ఆఖరిపోటీలో రైల్వే, హోల్డర్సు ఎ. పి. పోలీసు (21) తో ఆడాలి.

నిన్నటి ముఖ్య పోటీలో, టెలిఫోన్సు బాగా ఆడినా, గోలుకీపర్ జహంగీర్ ఆట ప్రథమంలోనే దెబ్బవల్ల విరమించగా, జంకుతో ఆడి, డిఫెన్సుకు ప్రాముఖ్యము ఇచ్చి వోటమి తెచ్చుకుంది.

ఇతర వార్తలు

గుడివాడలో జరిగిన ఆంధ్ర షటిల్ బాడ్మింటన్ సంఘం సర్వసభ్య సమావేశంలో శ్రీ పునుకొలు బుల్లయ్య చౌదరి అధ్యక్షులుగా శ్రీ మాగంటి వీరభద్రరావు (లెక్చరర్, ఏ. యన్. ఆర్. కాలేజి, గుడివాడ) కార్యదర్శిగా కల నూతన సంవత్సర కార్యవర్గం ఎన్నుకోబడింది.

కోదాడలో జరిగిన బాల్ బాడ్మింటన్ పోటీలలో కొత్తగూడెం జట్టు, ఖమ్మం జట్టుపై ఫైనలులో గెల్చింది. విజేతల జట్టులోనివారి పేర్లు : సి. సుబ్రహ్మణ్యం, ఇదయతుల్లా, డి. వి. రెడ్డి, వి. శాతారావు, సిహెచ్. సుబ్బారావు. శ్రీ పి. సదాశివరెడ్డి సమర్పించిన "తీరని కోరిక" నాటికను ఈసందర్భంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమ పోటీలలో ప్రథమ బహుమతి లభించింది. (స. వి.)

టెక్కలిలో జరిగిన వేడుక క్రికెట్‌పోటీలో స్థానిక జట్టు, నరసన్నపేట జట్టును వోడించింది. స్కోరు: టెక్కలి: 72 (నరసింహారావు 3—5 వి), 58 (3 వి ముగింపు) నరసన్నపేట: 47 (సుధాప్ 21—4 వి), 21 (సుధాప్ 9—4 వి).

ఫెర్నాండెజ్ దృఢవైఖరి

బొంబాయి, జనవరి 25: దక్షిణ బొంబాయి నియోజకవర్గంనుంచి తాను పోటీ చేయడం ముఖ్యాంశం కాదని, ఈ విషయంలో తన వైఖరిని మార్చుకొనే ప్రసక్తి లేనేలేదని ఎస్. ఎస్.పి. ప్రధాన కార్యదర్శి శ్రీ జార్జి ఫెర్నాండెజు నేడిక్కడ ప్రకటించారు.

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్

(భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ)

రిజిస్టర్డ్ ఆఫీస్: ఎఫ్.—44/ఏ. సౌత్ ఎక్స్‌టెన్షన్ న్యూఢిల్లీ: 49.

ఫౌండేషన్ సీడ్ యూనిట్

నంది కొట్కూర్, కర్నూల్‌జిల్లా (ఏ.పి.)

టెండరు నోటీసు

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ తరపున దిగువ సంతకం చేసినవారు పి. డబ్ల్యు.డి. సి.పి. డబ్ల్యు.డి., రైల్వేస్, ఎం. ఇ. ఎస్. లకు చెందిన అర్హతకల అప్రూవుడు కంట్రాక్టరులనుంచి ఐటంరేటు (కె.2. ఫారం) సీలువేసిన టెండరులను తంగడించలోని తమ ఫౌండేషన్ సీడ్ యూనిట్‌ఫారంవద్ద ఈ క్రింది కట్టడాల నిర్మాణానికి సీలువేసిన టెండర్లను ఆహ్వానిస్తున్నారు.

వ. నం.	పనివివరం	నిర్మాణ వ్యయం సుమారుగా రు.	ఎర్నెస్టు మనీ ధరావతు రు.	టెండరు ఫారాల ఖరీదు రు.	పూర్తిచెయ్య వలసిన కాల పరిమితి
1.	కర్నూలు గుంటూరు మెయిన్ రోడ్డు ప్రక్కతంగడించలోని స్టాఫ్ కాలనీలో సి.డి.ఇటైపు రెసిడెన్షల్‌క్వార్టర్స్‌నిర్మాణం	624287	15607	40—	12 నెలలు
2.	తంగడించవద్ద(కర్నూలు—గుంటూరు మెయిన్‌రోడ్డుకు సుమారు 3 మైళ్ళదూరంలో) ఎన్. ఎస్.సి. ఫారంస్థలంవద్ద ఆఫీసు బిల్డింగ్ నిర్మాణం	100000	2500	25—	9 నెలలు
3.	తంగడించవద్ద(కర్నూలు—గుంటూరుమెయిన్‌రోడ్డుకు సుమారు 3 మైళ్ల దూరంలో) ఎన్ ఎస్.సి.ఫారం స్థలంవద్ద ప్రాసెసింగ్ ప్లాంటుకు భవన నిర్మాణం.	104500	2613	25—	10 నెలలు

1. పై ఐటముల నిర్మాణానికి సీలువేసిన కవర్లలో టెండర్లు విడివిడిగా పంపుతూ కవర్లపై "టెండర్స్ ఫర్ సివిల్ వర్క్స్" అని వ్రాయవలెను.

2. టెండరు ఫారాలు వాటి ఖరీదును డ్రాఫు ద్వారాగాని, రొక్కంగాని చెల్లించి పొందవచ్చును. (పోస్టు ద్వారా పంపబడదు) ఎన్. ఎస్.సి. ఆఫీసు, నందికొట్కూరువద్ద చెల్లించి ఆఫీసు పని చేసే అన్ని రోజుల లోను 5—2—71 నుంచి 15—2—71 వరకు పొందవచ్చును.

3. అవసరమైన ఎర్నెస్టు మనీ సీడ్ ప్రొడక్షన్ ఆఫీసర్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నందికొట్కూరు పేర స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, నందికొట్కూరు పైన బ్యాంకు డ్రాఫు తీసుకొని టెండర్లతోపాటు జత పరచి పంపవలెను.

4. అన్ని వివరాలు పూర్తి చెయ్యబడిన టెండర్లు దిగువ సంతకం చేసినవారికి పోస్టులో 17—2—71 తేది సాయంత్రం 4—0 గంటలకు లేదా అంతకులోపుగానే చేరవలెను. టెండర్లు అదే రోజున సాయంత్రం 5—00 గంటలకు తెరవబడును.

5. టెండర్లు అసంపూర్తిగావున్నా, ఎర్నెస్టుమనీ ధరావతు లేకుండా పంపినా తిరస్కరించబడును.

6. టెండర్లు వ్యయంగా యిస్తే స్వీకరించబడవు.

7. రన్నింగ్ బిల్లులు గరిష్ఠ పరిమితి రు 20,000కు లోబడిన వాటిలో 75—% దిగువ సంతకం చేసినవారిచే నంది కొట్కూరులో చెల్లించబడి మిగిలినది న్యూఢిల్లీలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసుచే పరిష్కరించ బడును.

8. ఏ టెండరునైనా ఏ కారణాలు తెలుపకనే అంగీకరించుటకు లేదా నిరాకరించుటకు కార్పొరేషన్‌కు అధికారం కలదు.

సీడ్‌ప్రొడక్షన్ ఆఫీసర్.

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్: ఫౌండేషన్ సీడ్ యూనిట్
నంది కొట్కూరు, కర్నూలుజిల్లా, ఆంధ్రప్రదేశ్.

రేడియో

శుక్రవారం, జనవరి 29
శక 1892 మాఘ 9

హైదరాబాద్ - ఎ 405.4 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—50 సుభాషితాలు, 7—00 తె. వా., 7—15 గాంధి మార్గము 7—40 కారుకురిచ్చి పి. అరుణా చలం, నాదస్వరం, 8—30 లేత శ్రీరామశర్మ:వయొలిన్, మధ్యాహ్నం: 11—45 ఉన్నతర ప్రాథమిక పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికులకార్యక్రమము, 1—00 తరుణీ మండలి, 1—40 చిత్రసీమ, 1—50 తె.వా., 2—00 లలితసంగీతం. సాయంత్రం: 5—30 లలిత సంగీతం, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామస్థుల రేడియోగోష్ఠి, 7—00 తె.వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వహణ, 7—30 చిత్రసీమ, 7—45 సమైక్య భారతి—మహాత్ముని సహచరులు ప్రసంగం, 8—30 శంకరరావు, సితార్, 9—15 సంక్షిప్త శబ్ద చిత్రం(విజయవాడ నుండిరిలే), 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—40 సరస వినోదిని, 8—30 హైదరాబాద్ వశె, 11—45 ఉన్నతర ప్రాథమికపాఠశాలలకు 12—50 చిత్రతరంగిణి, 1—00 తరుణీమండలి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., సాయంత్రం: 5—30 హైదరాబాద్ వశె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు. 7—45 యువభారతి, 9—15 సంక్షిప్త శబ్దచిత్రం, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళధ్వని 6—45 సారనూర్ ఎస్. ఎస్. గణేశన్: నాదస్వరం, 8—00 రాగం, తానం, పల్లవి: ముడికొండాన్ వెంకట్రామఅయ్యర్, 8—45 చిత్రగానం, 9—30 సాత్తూర్, ఎస్. ఎస్. గణేశన్: నాదస్వరం, 10—00 ఎస్. వాసుదేవన్ 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి, 6—30 వాద్య సంగీతం 6—45 చిత్రగానం, 9—15 రమ్యాడ్ కృష్ణన్ తిరుప్పార్‌కడల్ వీరరాఘవన్:వయొలిన్ పాల్ఘాట్ రఘు: మృదంగం, 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం: 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 అంజలి గీతం, 7—30 భక్తి క్యాసైన్, 1—50 తె. వా., 2—00 వాద్య సంగీతం, 2—10 మద్రాస్ ఎ వశె, 2—30 పాటశాలలకు, 6—05 మద్రాస్ ఎ వశె, 6—30 పద్య పఠనం, 8—15 అంజలి, 8—30 వాద్య సంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

కలకత్తా, జనవరి 25: బెంగాల్‌లోని 24పరగణాల జిల్లాలో గత 24 గంటలలోను దౌర్జన్య చర్యల ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయటకు. వీరుకాక ముగ్గురికి గాయాలు తగిలాయి.

వౌసాదాలో మార్క్సిస్టు అనుయాయులు, నక్సలైట్లు బాంబులతో ఇతర ఆయుధాలతో సాగించిన పోరాటంలో ఒక మార్క్సిస్టు సాను భూతి పరుడు మరణించాడు.

చెల్లూరు రూరల్ బ్యాంక్ ఎన్నికలు

రాజమండ్రి, జనవరి 25: రామచంద్రపురం తాలూకా చెల్లూరు కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంకు నూతన పాలకవర్గం ఎన్నికలు బ్యాంకు ఆఫీసులో ఎన్నికలఅధికారితాలూకా కో—ఆపరేటివ్ ఆఫీసరు శ్రీ ఎన్.వి. సత్యనారాయణరావు సమక్షములో జరిగాయి. తాత్కాలిక అధ్యక్షులు శ్రీ మార్ని జోగిరాజు అధ్యక్షతను యీ దినమువారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

అధ్యక్షులుగా శ్రీ బలుసు వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా శ్రీ వల్లూరి రవమరావు, డైరక్టర్లుగా సర్వశ్రీ మార్ని జోగిరాజు, మంద్రపు నారాయణమూర్తి, ఆదనూరి పెద వెంకన్న, దువ్వూరి రామారావు, ముత్యాల వీర్రాజు, వులివిడి వెంకట సూర్యనారాయణ, నూనె వెంకటరత్నం, ముత్యాల సత్యం, నిమ్మలపూడి శ్రీరాములు. (స.వి)

శ్రీ కోటేశ్వరరావు పార్టీ మార్పిడి

గుంటూరు, జనవరి 27: పాతకాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ బండా కోటేశ్వరరావు ఆ పార్టీని విడిచిపెట్టి కొత్త కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నిన్న ప్రకటించారు.

రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా అరండల్‌పేటలో జరిగిన సభలో ప్రసంగిస్తూ పాత కాంగ్రెస్ కార్యక్రమాలు సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడవని, సామ్యవాద సిద్ధాంతాలను పాటించలేవని శ్రీ కోటేశ్వరరావు అన్నారు. పాత కాంగ్రెస్ నాయకులు అహమదాబాద్ సమావేశంలో రాజభరణాల రద్దుకు తీర్మానించి, పార్లమెంటులో ఇందిరాగాంధి బిల్లు పెట్టినపుడు వ్యతిరేకించడం ప్రజలను మోసపుచ్చడమేనని ఆయన అన్నారు.

ఇందిరాగాంధి నాయకత్వాన కొత్త కాంగ్రెస్ బీద ప్రజానీకానికి అన్ని వసతులు చేకూర్చ గలదనే భావంతో తాను కొత్త కాంగ్రెస్‌లో చేరుతున్నానని శ్రీ కోటేశ్వరరావు అన్నారు.

వాయిదాలపద్ధతి ట్రాన్సిస్టర్

4 బాండ్ ఆల్‌వరల్డు బాండ్ స్ప్రెడ్‌లో (ట్రాన్సిస్టర్ రేడియో) నెలసరి 5 వాయిదాలలో లభించును. (వివరాలకు వ్రాయండి (కాపీకి పంపుతారు)).

VIJAY SALES (APV)
ARJUN NAGAR YUSAF SARI, N. DELHI.

ఉచితము ! ఉచితము!

తెల్లమచ్చలు

అన్నిరకాల మచ్చలను, నిరుపురంగును మా ప్రఖ్యాత "SOMRAJI" మందు అంతఃరోజులలో మాన్పును. త్వరలోనే చర్మము మామూలురంగును పొందుము ప్రచారనిమిత్తము ఒక సీసామందు ఉచితముగాపంపబడును. వెంటనే వ్రాయండి. వివరాలకు

Bharat Treatment Centre (5)
P.O. Katri Sarai (Gaya) India.

విల్స్
బ్రిస్టల్ ఫిల్టర్
మెప్పింప చేస్తుంది-
సాఫీ పొగతోనూ, కమ్మని రుచితోనూ

గరిష్ఠ చిల్లర ధర 1.15 కు 20
58 పైసలు 10

MEI

తిరిగి వచ్చింది!!!

Wheeler

ఈ సంవత్సరం మంచి పంట సేకరించండి !!!

మీ అభిమానానికి పాత్రమైన 'ఎన్‌డి' డైరెక్టు - ఆన్ - లైన్ పుష్ బటన్ స్టార్టర్

ఈ క్రింది ప్రత్యేక లక్షణాలతో తిరిగి వచ్చింది.



1. అతి తక్కువైన 300 వోల్టుల వోల్టేజీ మీదకూడా పనిచెయ్యగలదు.
2. చూడటానికి నీటుగా వుంటుంది.
3. సింగిల్ ఫేజింగ్ ఓవర్ లోడింగ్‌ల నుంచి ఖచ్చితమైన రక్షణ.
4. చిరకాలం మన్నిక కలిగి ఉపయోగించడానికి వీలుగాను, దుమ్ము పట్టకుండాను గట్టి నిర్మాణము.

ఐ. ఎ. ఇ. సి. నిపుణుల పరిశోధనల ఫలితం: అమ్మకానికి తర్వాత విశిష్టమైన సర్వీస్ కనుకనే అందరికీ అంత ఎక్కువ విశ్వాసం.

ఇతర వివరాలకు దయవుంచి వ్రాయండి :

ఫోన్ నెం : 35356/7/8

I.A.E.C.

ఐ ఏ ఇ సి (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్,
173, సెకండ్ ఫ్లోర్, ఫతేమైదాన్ నార్త్‌రోడ్. హైదరాబాద్-4.

అధికారం పొందిన డీలర్లు: **మెసర్స్ ది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కో.,**
4—5, దుర్గా భవన్, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్—3 ఏ.పి.)
మెసర్స్ ఇండియన్ మెషీనరి కో.,
కాన్వెంట్ వీధి, మారుతీ సినిమా ఎదుట., విజయవాడ (ఏ పి.)

నేడే విడుదల

ఉదయం ఆటతో ప్రారంభం!

UTHAMA CHITRA ఉత్తమ చిత్ర

మనసు-మాంగల్యం

నిర్మాత: కోగంటి కుటుంబరావు దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ, సంగీతం: పెండ్యాల రచన: ఆచార్య ఆత్రేయ

జీవితంలో మంచినే చూసే రవి,
మోహంతో అధికార దాహం
తీర్చుకొనే మూర్తి,
ఆవేశంలో నిజాన్ని చూడలేని మధు,
కవిత్వం పిచ్చిలో అందర్నీ నవ్వించి
కవ్వించే అభినవ కవి కుశశ్రీ —
పైకి బాగా కన్పించి హృదయాంత
రాళాల్లో సమాజపు వత్తిడికి
నలిగిపోతూ ఉన్నవారి ఆధునిక
జీవితానికి దర్పణం ఈ చిత్రం.

శాస్త్రాల ఉక్కుచట్రంలో నలిగిన
మంజుల, ప్రేమే లోకమని గుడ్డిగా
నమ్మి అడుగు ముందుకువేసి
తూలిపడిన అమృత, డబ్బుతో
అంతస్తును కొలిచే గడసరి సరళ,
బ్రతుకుబండలై శాపగ్రస్తురాలైన
ముంతాజ్ —
వీరి చిత్ర విచిత్ర సమస్యలను
ప్రతిభావంతంగా పరిష్కరించిన
మొదటి సాంఘిక చిత్రం.



SUVARNA

శ్రీ ఫిలింస్

చిత్తూరుజిల్లా: శ్రీలక్ష్మీ పిక్చర్స్ తిరుపతి. మైసూరు: శారదామూవీస్ బెంగుళూరు. ఒరిస్సా: రేవతీ పిక్చర్స్ బరంపురం.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE

శ్రీ దయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు

సంపుటి : 36 సంచిక : 27 విజయవాడ 29-1-1971 శుక్రవారం 8 పేజీలు: 12 పైసలు

వెకో వారి ఆసవ, అరిష్టములు — నాణ్యతకు పేరెన్నిక —
వెకోమాదీఫల గర్భిణీ స్త్రీలకు కలుగు వాంతులను, మలబద్ధమును పోగొట్టును.
వెకోగ్రైప్‌మిక్చర్ పిల్లల ఆరోగ్యం కాపాడి ఉత్సాహంగా వుంచును.
యూచి తాంబూలములకు ప్రత్యేకతనిచ్చు సుగంధద్రవ్యసముదాయము.
[illegible]

శ్రీ మాకేటి గురవయ్య హైస్కూలు

పూర్వ విద్యార్థి సంఘం స్థాపించు కార్యక్రమము 31.1.1971 ఆదివారం సాయంత్రం జరుగును. కావున పూర్వ విద్యార్థులందరు సభ్యులుగా చేరి ఆనాటి కార్యక్రమములో పాల్గొన ప్రార్థన.

[illegible]

[illegible]

"ప్రాథమిక హక్కుల రక్షణకు కొత్త కాంగ్రెసును ఓడించండి"

ఎన్నికల ప్రణాళికలో స్వతంత్ర పార్టీ విజ్ఞప్తి: పాతకాంగ్రెస్ తీర్మానం ప్రాతిపదికపై పోటీచేస్తున్నట్లు ప్రకటన

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రు. 1000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌కు హామీ

న్యూఢిల్లీ, జనవరి 28: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (పాతకాంగ్రెస్) జూన్ 28న బెంగుళూరులో ఆమోదించిన తీర్మానంలో పేర్కొనబడిన 'సమిష్టి కార్యక్రమం' ప్రాతిపదికపై రానున్న ఎన్నికలలో తమ పార్టీ పోటీచేస్తున్నట్టు స్వతంత్రపార్టీ నేడు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.

ప్రతిపక్ష పార్టీలు అంగీకరించిన ఈ సమిష్టి కార్యక్రమమే, ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వ కార్యక్రమానికి ప్రాతిపదిక కాగలదని స్వతంత్రపార్టీ ఈ ప్రణాళికలో ఉద్ఘాటించింది.

ఏడు అంశాలతో కూడిన ఈ ఎన్నికల ప్రణాళికను స్వతంత్రపార్టీ నేటి సాయంత్రమే విడుదల చేసింది.

రానున్న ఎన్నికల సందర్భంగా స్వతంత్రపార్టీ ఈ కార్యక్రమం పరిధి మేరకు, ముఖ్యంగా ఏడు అంశాలను ప్రజల దృష్టికి తెస్తూ, ప్రణాళికలో వాటిని గురించి వివరంగా వ్యాఖ్యానించింది.

భారత రాజ్యాంగం రక్షణ, ప్రాథమిక హక్కులు, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు ఉపాధి కల్పన ధరల పెరుగుదల నిరోధం, వ్యవసాయోత్పత్తులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు — మున్నగు అంశాలకు ఇవి సంబంధించి ఉన్నాయి.

ఆరుపేజీలతో కూడిన ఈ ప్రణాళికలో స్వతంత్రపార్టీ ప్రజల నుద్దేశించి ఈవిధంగా విజ్ఞప్తి చేసింది:

"దీన్ని కేవలం ఎన్నికల ప్రణాళికగా గాక, తక్షణ కార్యాచరణకు ప్రబోధంగా ప్రజలు గుర్తించాలని కోరుతున్నాము. తరుణం మించిపోకముందే, స్వాతంత్ర్యజ్యోతి ఆరిపోయి అంధకారం ఆవరించకముందే, ప్రజలు తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి, కార్యరంగంలోకి దూకవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము".

ఈ దిగువ కారణాల దృష్ట్యా, రానున్న ఎన్నికలలో అధికార కాంగ్రెసును తిరస్కరించి, ఓడించవలసినదిగా స్వతంత్ర పార్టీ భారత ప్రజలకు పిలుపు ఇచ్చింది. అధికార కాంగ్రెసును ఓడించాలని కోరడానికి స్వతంత్రపార్టీ పేర్కొన్న కారణాలు ఇవి:

(1) భారత రాజ్యాంగాన్ని తారుమారు చేసి, నిరంకుశత్వం చేయడానికి అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.

(2) ఇతర దేశాలకు అమ్ముడు పోయిన కమ్యూనిస్టులతో ఈ పార్టీ చేతులు కలుపుతున్నది.

(3) దేశంలో శాంతి భద్రతల పరిస్థితిని అస్తవ్యస్తంలో గల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

(4) ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల [illegible] కొత్త కాంగ్రెస్ అనుసరిస్తున్నది.

నిరుద్యోగ పరిష్కారానికి రు. 1,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గాను, రు. 1,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించగలమని స్వతంత్ర పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రతిపాదించింది. ఈ బడ్జెట్ అనగానే, కేంద్రములో "ఆర్థిక అవకాశాల శాఖ" ఒకటి ప్రత్యేకంగా నెలకొల్ప బడగలదని, విద్యాధికులైన నిరుద్యోగుల నిమిత్తం ఒక కార్పొరేషన్ కూడా నెలకొనగలదని స్వతంత్ర పార్టీ ఈ ప్రణాళికలో ప్రకటించింది.

విద్యాధికులైన యువకులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని స్వయం ఉపాధి కల్పనకు తోడ్పడే పరిశ్రమల, చేతిపనులు, వాణిజ్యం, రవాణా—మున్నగు పథకాలకు తగు ఆర్థిక సాంకేతిక సహాయాన్ని సమకూర్చడానికి ఈ కార్పొరేషన్ తోడ్పడగలదు.

తమ కష్టానికి తగినట్లుగా ప్రజలకు పూర్తి ప్రతిఫలం కలిగేటట్లు స్వతంత్రపార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని ఎన్నికల ప్రణాళిక పేర్కొన్నది. ప్రతిభకు, కష్టానికి తగిన ప్రతిఫలం లభించేటట్లు చూస్తుందని, పేద ప్రజలకు, అట్టడుగున పడివున్నవారికి తగు రక్షణ కల్పించి, వారికి మంచి భవిష్యత్తు ఉండేలా కృషి చేస్తుందని తెలియజేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం వలన ఏర్పడ్డ దుష్పలితాలను తొలగించవలసి ఉన్నదని, దుఃఖం నుండి ప్రతి వ్యక్తినీ విముక్తం చేసి, గాంధీజీ కలలు నిజం చేయవలసి ఉన్నదని ఎన్నికల ప్రణాళిక తెలియజేసింది.

(మిగతా 3 వ పేజీలో)

వివిధపార్టీలకు ఎన్నికల గుర్తుల కేటాయింపు

న్యూఢిల్లీ, జనవరి 28: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో పోటీ చేస్తున్న జాతీయ స్థాయి పార్టీలకు, రాష్ట్ర స్థాయి పార్టీలకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ఎన్నికల కమిషన్ నేడు ప్రకటించింది.

జాతీయ స్థాయి పార్టీలకు ఈ క్రింది గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించింది.

పాతకాంగ్రెస్ : రాట్నం వడుకుతున్న స్త్రీ,
కొత్త కాంగ్రెసు : ఆవు — దూడ
స్వతంత్రపార్టీ : నక్షత్రం
జనసంఘం : దీపం
కమ్యూనిస్టు పార్టీ : కంకి, కొడవలి
మార్క్సిస్టు పార్టీ : కత్తి, సుత్తి, నక్షత్రం
సంయుక్త సోషలిస్టు పార్టీ : చెట్టు
ప్రజాసోషలిస్టు పార్టీ : గుడిసె

ఇవి కాక, వివిధ రాష్ట్రాలలో గల రాష్ట్ర స్థాయి పార్టీలకు ప్రత్యేక చిహ్నాలను ఎన్నికల కమిషన్ కేటాయించింది.

'ఏపార్టీకి మెజారిటీ [illegible]వచ్చును' శ్రీ కామత్ అభిప్రాయం

నాగపూర్, జనవరి 28: రానున్న ఎన్నికలలో ఏ రాజకీయపార్టీకి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని, కొత్త లోక్‌సభను ఏర్పాటు చేయడంలో కొన్ని కష్టాలు ఎదురవవచ్చునని [illegible] పి. ఎస్. పి. నాయకుడు శ్రీ హెచ్. వి. కామత్ అభిప్రాయపడ్డారు.

కొత్త కాంగ్రెస్ కాకుండా, మరే ఇతర పక్షమయినా పెద్ద గ్రూప్‌గా అవతరిస్తే, 6 రోజుల వ్యవధిలో ప్రభుత్వాన్ని ఆ గ్రూపు ఏర్పాటు చేయడం కష్టం అని, ఆర్థికసంవత్సరం అంతమవడానికి ముందు, మార్చి 31 లోగా, వోట్-ఆన్-అక్కౌంట్‌లను ఆమోదించడం కూడా సాధ్యపడదని ఆయన [illegible].

బెంగాల్‌లో ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే, ఆ రాష్ట్రంలో ఎన్నికలువాయిదా పడే అవకాశం వుంది. ఒకవేళ ఆ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడితే, పశ్చిమబెంగాల్ నుండి ప్రాతినిధ్యం పేరిట లోక్‌సభకు వెళ్లే అవకాశం వున్నందున కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కష్టాలు ఎదురవుతాయని శ్రీ కామత్ అన్నారు.

లోక్‌సభకు పాత కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ పోటీ

తమిళనాడు అభ్యర్థుల తొలి జాబితా విడుదల: ప్రతిపక్ష కాంగ్రెసుకు 19స్థానాలు కేటాయింపు

మద్రాసు, జనవరి 28: రానున్న మధ్యంతర ఎన్నికలలో లోక్‌సభకు పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ కె. కామరాజ్, తమిళనాడు ప్రదేశ్ (పాత) కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. [illegible] కమిటీ కార్యదర్శులు మున్నగువారు పోటీ చేయనున్నారు.

30 స్థానాలలో 26 స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తొలిజాబితాను నేడు అధ్యక్షులు విడుదల చేశారు.

పాతకాంగ్రెసుకు స్థానాలు, స్వతంత్ర పార్టీకి 6, ఎస్. ఎస్. పి.కి [illegible] స్థానాలు కేటాయించారు. మిగతా 13 స్థానాలకు అభ్యర్థుల పేర్లను గొద్ది రోజులలో ప్రకటిస్తారని శ్రీ కామరాజ్ చెప్పారు.

[illegible] రోజు పేరి తెలిపారు.

శ్రీ కామరాజ్ నాగర్‌కోయిల్ నుండి పోటీ చేస్తారు. 1969 జనవరిలో జరిగిన ఉప ఎన్నికలలో శ్రీ కామరాజ్ ఈ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో లోక్‌సభకు తిరిగి ఎన్నికైనారు.

ఆయనతో ఇప్పుడు ఇరువురుఅభ్యర్థులు శ్రీ ఎం. సి. బాలన్ (డి. ఎం. కె.), శ్రీ పి. శామ్యూల్ (మార్క్సిస్టు) పోటీ చేయనున్నారు. శ్రీ పెరుంబుదూరు నియోజకవర్గం నుండి శ్రీ జక్కన్ పోటీ చేస్తున్నారు.

తిరుత్తణి నుండి శ్రీ పి. రామనంద్రన్ (కాంగ్రెస్‌కమిటీ కార్యదర్శి), గొబ్బిచెట్టి పాలయం నుండి మరొక కార్యదర్శి శ్రీ ఇ.వి.కె. సంపత్ పోటీ చేస్తున్నారు.

రాజాజీ కుమారుని పోటీ

స్వతంత్ర నాయకుడు శ్రీ సి. రాజగోపాలాచారి కుమారుడు శ్రీ సి. ఆర్. నరసింహన్ స్వతంత్రపార్టీ తరపున దక్షిణ మద్రాసు నుండి పోటీ చేయనున్నారు.

లోక్‌సభ మాజీ ఇండిపెండెంటు సభ్యుడు డాక్టర్ ఎ. కృష్ణస్వామి వందివాష్ నుండి పోటీ చేస్తున్నారు.

ఫిబ్రవరి 1న నామినేషన్ దాఖలు

మద్రాసు, జనవరి 28: వచ్చే జనరల్ ఎన్నికలలో తమ పార్టీ తమిళనాడు 'టాంబులర్ పార్టీ' (ఫార్వర్డ్ బ్లాక్) కూడా ఒక్క అభ్యర్థిని పోటీ చేయించగలదని పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ కె. కామరాజ్ నేడిక్కడ తెలిపారు.

[illegible] ప్రకటించారు.

[illegible] లో చేర్చిరు చిహ్నంతో పోటీ చేసినా ఎన్నికల ప్రచారం ఉమ్మడిగానే జరుగుతుందని శ్రీ కామరాజ్ చెప్పారు.

శ్రీ కామరాజ్ నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేయుటకు ఫిబ్రవరి 1న నాగర్‌కోయిల్ వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు.

ఉభయ కాంగ్రెస్‌ల ఎన్నికల చిహ్నాల ఖరారు

మార్పు చేయరాదని ఎన్నికల కమిషన్ నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 28: అధికార కాంగ్రెసుకు, ప్రతిపక్ష కాంగ్రెసుకు వేరువేరుగా కేటాయించిన చిహ్నాలలో ఎట్టివిధమైన మార్పులు చేయరాదని ఎన్నికల కమిషన్ నేడు నిర్ణయించింది.

రానున్న ఎన్నికలలో అధికార కాంగ్రెస్ 'ఆవు—దూడ' చిహ్నంతోను, పాత కాంగ్రెస్ 'రాట్నం వడుకుతున్న స్త్రీ' చిహ్నంతోను పోటీచేస్తాయి.

ఎన్నికల కమిషన్ ఈ చిహ్నాలను కేటాయించిన తదుపరి, ఉభయ పార్టీలు వాటిలో కొన్ని మార్పులకు అవకాశం ఇవ్వవలసినదిగా కోరిన విషయం తెలిసినదే.

యు. పి. ముఖ్యమంత్రిగా తిరిగి చరణ్‌సింగ్?

విధాయక్‌దళ్ పార్టీల కేంద్రనాయకుల నిర్ణయ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 28: యు. పి. లోని సంయుక్త విధాయక్ దళ్ నాయకుడుగా భారతీయ క్రాంతిదళ్ అధ్యక్షుడైన శ్రీ చరణ్‌సింగ్‌ను ఎన్నుకొనటానికి విధాయక్ దళ్‌లోని పార్టీల కేంద్ర నాయకులు ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇందువలన శ్రీ చరణ్‌సింగ్ తిరిగి యు. పి. ముఖ్యమంత్రి పదవిని స్వీకరించే అవకాశం ఉన్నది.

యు. పి. ముఖ్యమంత్రి సమస్యపై సంయుక్త విధాయక్ దళ్ పార్టీల నాయకులు నిన్న, నేడు కూడా సంప్రదింపులు జరిపారు. శ్రీ చరణ్‌సింగ్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసే ప్రతిపాదనను ఎస్. ఎస్. పి. నాయకుడైన శ్రీ రాజ్‌నారాయణ్ మొదట వ్యతిరేకించినప్పటికీ, చివరకు ఆయన కూడా ఇందుకు అంగీకరించారు. ఈ నిర్ణయాన్ని యు. పి. ఎస్. ఎస్. పి. ఆమోదించవలసి ఉన్నది.

అయితే నాయకత్వంలో మార్పు తేవటంలో అవరోధాలు లేకుండా చూడటం విధాయక్ దళ్‌కు సమస్యగా పరిణమించినట్లు తెలుస్తున్నది. అందువలన శ్రీ చరణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవి స్వీకారానికి గవర్నర్ నుండి కాని, కొత్త కాంగ్రెస్ నుండి ఎట్టి అవరోధాలూ రాకుండా మార్గం సుగమం చేసుకొనే వరకు శ్రీ టి. ఎన్. సింగ్ పదవిలో కొనసాగగలరని తెలుస్తున్నది.

శ్రీ చరణ్‌సింగ్ నాయకత్వానికి విధాయక్ దళ్‌లోని వివిధ పార్టీలచేత ఆమోదింపజేసే బాధ్యతను, కేంద్ర నాయకులు తమ పార్టీల రాష్ట్ర నాయకులకు అప్పగించారు. శ్రీ చరణ్‌సింగ్‌కు ముఖ్యంగా ఎస్. ఎస్. పి. లో కొందరినుండి వ్యతిరేకత రాగల అవకాశం ఉన్నది.

ఏది ఏమైనప్పటికీ, శ్రీ టి. ఎన్. సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత కూడా విధాయక్ దళ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగటం అవసరమని దళ్ లోని అన్ని పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు.

శ్రీ టి. ఎన్. సింగ్ నేడు ఢిల్లీ నుండి తిరిగి లక్నో చేరుకున్నారు.

'పరిస్థితులకు బలి అయిన టి. ఎన్. సింగ్'

వాజపేయి వివరణ

న్యూఢిల్లీ, జనవరి 28: ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ మణిరాం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయడానికి ముందు తమ పార్టీతో సంప్రదించలేదని జనసంఘం అధ్యక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజపేయి నేడు చెప్పారు.

శ్రీ వాజపేయి నేడు ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ లో ప్రసంగిస్తూ, అనేక కారణాలవలన మణిరాం ఉప ఎన్నికలో కొత్త కాంగ్రెసుకు విజయం లభిస్తుందని తాను జనసంఘం కార్యకర్తలకు ముందే చెప్పానని, వెల్లడించారు. మణిరాం ఉప ఎన్నికలో శ్రీ టి. ఎన్. సింగ్ ఓటమికి అనేకమైన కారణాలు ఉన్నాయని ఆయన కొన్ని పరిస్థితులకు బలిఅయినాడని శ్రీ వాజపేయి అన్నారు.

"శ్రీ సింగ్ ఓటమి యు. పి. లోని సంయుక్త విధాయక్‌దళ్‌కు తాత్కాలికమైన ఓటమి" అని శ్రీ వాజపేయి అన్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో ఈ ఓటమి ప్రభావం ఉండబోదని ఆయన అన్నారు.

శ్రీ టి. ఎన్. సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిశ్చయించినందున, నూతన ముఖ్యమంత్రి సమస్యపై విధాయక్ దళ్ లోని నాలుగు పార్టీలు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని శ్రీ వాజపేయి చెప్పారు.

విజయవాడ నక్సలైట్ల కేసులో అందరు ముద్దాయిల విడుదల

విజయవాడ, జనవరి 28: విజయవాడ నక్సలైట్ కేసులోని మొత్తం 10 మంది ముద్దాయిలను విడుదల చేస్తూ, స్పెషల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీ జె. రాజశేఖరరెడ్డి నేటి సాయంత్రం ఇక్కడ తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తన ఆరోపణలను నిరూపించలేకపోయినదని జడ్జి పేర్కొన్నారు.

ప్రాసిక్యూషన్ కేసు పూర్తిగా [illegible] మైనదని పేర్కొంటూ, స్థానిక పోలీసులు నక్సలైట్లను అణచివేయడంలో శ్రద్ధ తీసుకుంటున్నారని చూపడానికి కొందరిని అరెస్టు చేయవలసినదిగా రాష్ట్ర హోంమంత్రి ప్రకటించిన మీదట పోలీసులు ఆత్రుతగా ఈకేసులనునిందితులపై మోపారనిజడ్జిచెప్పారు.

ఈ కేసులోని ఎనిమిదవ ముద్దాయి అయిన ఎన్. ప్రభాకరరావును, 9వ ముద్దాయి టి. శ్రీరాములమ్మ (అరుణ) లను కోర్టు లోనే విడుదల చేశారు. మిగిలిన ముద్దాయిలైన బి. విష్ణువర్ధనకుమార్ (ఎ1) ఒ. అబ్బాయిరెడ్డి (ఎ2) బి. ఖాన్ (ఎ3) టి. కృష్ణమూర్తి (ఎ4) జి. పాండురంగారావు (ఎ5) కె. నారాయణరావు (ఎ6) టి. వెంకటరావు (ఎ7) కె. ప్రకాశరెడ్డి (ఎ9) లకు పార్వతీపురం నక్సలైట్ కేసుతో సంబంధం ఉన్నందున, వారిపై వారంటులు ఉన్నందున వారిని పోలీసు నిర్బంధంలో ఉంచాలని జడ్జి చెప్పారు.

ఈ పదిమంది ముద్దాయిలు భారత కమ్యూనిస్టు పార్టీలోని నక్సలైట్ (మార్క్సిస్టు లెనినిస్టు) వర్గానికి చెందిన వారని, ఛైర్మన్ మావో అనుచరులైన వీరు సాయుధ విప్లవాన్ని తీసుకు రావడానికి, హత్యలు, దోపిడీలు జరిపి ఆవిధంగా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి కుట్రపన్నినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ లక్ష్యాన్ని సాధించే నిమిత్తం వీరు శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన పోరాటంలో పాల్గొనే నిమిత్తం తమకు అను[illegible]

(మిగతా 3వ పేజీలో)

ఎన్నికల ప్రచారంలో ఆకాశవాణి నిష్పాక్షిక వైఖరి

ప్రతిపక్షాల ఆరోపణలు ఖండిస్తూ శ్రీ గుజ్రాల్ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 28: వార్తా ప్రసారాల విషయంలో ఆకాశవాణి నిష్పక్షపాతంగా, న్యాయంగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ స్టేట్ మంత్రి శ్రీ ఐ.కె. గుజ్రాల్ నేడిక్కడ పునరుద్ఘాటించారు.

ఆకాశవాణి శ్రీమతి ఇందిరా గాంధి పక్షాన ప్రచారం చేస్తున్నదని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా ఆకాశవాణి ప్రధాన కార్యాలయంవద్ద జనసంఘం కార్యకర్తలు ఆందోళన జరిపిన ఫలితంగా శ్రీ గుజ్రాల్ పత్రికా విలేఖరుల గోష్ఠిలో ఒక ప్రకటన చేశారు.

ఆకాశవాణి నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నదని చెపుతూ శ్రీ గుజ్రాల్ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఖండించారు.

ఎన్నికల ప్రచారాన్ని బొత్తిగా సంబంధం లేని విషయాలపై కేంద్రీకరించడానికి కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నించడం దురదృష్టకరమని శ్రీ గుజ్రాల్ అన్నారు.

"ఇది మాకు కొత్త కాదు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారం చేయడం మామూలు మునిసిపల్ చట్టాలు అతిక్రమించి తమ అభ్యర్థులు అరెస్టు అయ్యేటట్లు చూడటం" జనసంఘంవారికిపరిపాటే" అన్నారుశ్రీగుజ్రాల్.

లోక్‌సభ రద్దు అయిన తరువాత ప్రతిపక్షాలను గురించి వార్తలు ప్రసారం చేయడంలో ఆకాశవాణి నిష్పాక్షికంగా వ్యవహరించినదని చెప్పడానికి శ్రీ గుజ్రాల్ కొన్ని ఉదాహరణలను కూడా పేర్కొన్నారు.

1970 డిసెంబరు 27 నుంచి ఆకాశవాణిలో ప్రచారం సందర్భంగా మొత్తం 13 గంటల రెండు నిమిషాలు కాంగ్రెసుకు వినియోగించామని, 72 న్యూస్ బులిటెన్‌లు ఇచ్చామని, ప్రతిపక్షాలకు 42 గంటల 31 నిముషాలు వినియోగించామని ఆయన తెలియజేశారు.

ఎన్నికల ప్రణాళికల విషయంలో కూడా అన్ని పార్టీల వారికీ ఆకాశవాణి న్యాయంగా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చినదని స్పష్టం చేశారు. పిటి ప్రసారంలో ప్రతిపక్షాలకు 196.5 నిముషాలు, కొత్త కాంగ్రెసుకు 67 నిముషాలు వెచ్చించడం జరిగినదని చెప్పారు



హైదరాబాద్	...	సాగర్ మరియు సుదర్శన్ లో	సంయుక్త 8 వవారం
విజయవాడ	...	వినోదాలో	4 వ వారం
గుంటూరు	...	శేష్‌మహల్‌లో	4 వ వారం
వైజాగ్	...	రాజేశ్వరికళామందిరంలో	4 వ వారం

సాధారణనామ సంవత్సర
మాఘ శుద్ధ తదియ
1971 జనవరి 29. శుక్రవారం
తదియ రా. 10-50 వరకు
శతభిషం రా. 8—05 వరకు
వర్జం రా 2-10 మొ 3-29 వరకు

మనకుండే బలం మనది కాదు

ఎవరిలో ఎంతటి ఘనులకుగాని, ఎంతటి అభ్యాసకులకుగాని, మనకుండే బలం మనది కాదు. అది ఈ విశ్వశక్తిలో మనం ఆడవలసిన ఆటకై మనకు పంపబడినట్టిది. ఎవరిలో ఇప్పుడుండే ఈ బలముగాని బలహీనతగాని శాశ్వతం కాదు. ముఖ్యంగా యోగ ప్రాబల్యంవలన ఏ క్షణంలోనైనా మన బలహీనత బలంగా మారిపోవచ్చు.

—శ్రీ అరవిందుడు

ఆంధ్రప్రభ

1971 జనవరి 29, శుక్రవారం

రెండు సంఘటనలు

ఉత్తరప్రదేశ్ విధాన సభకు తులసీపూర్(?) నియోజకవర్గం నుంచి జరిగిన ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ ఓటమి, అదేరోజున పాత కాంగ్రెసు అఖిల భారత సంఘ కార్యదర్శి శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య రాజీనామా ప్రజాస్వామిక పక్షం అభిమానులకు(?) విరుత్సాహకరంగా సహజమే. విరుత్సాహానికి కాని, కంటక విసర్జనకు ఇది కాలం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంత సులభం కాదు. అధికారంలో వున్నవారిని ప్రతిఘటించడంలో ఇలాంటి పరాజయాలు తప్పవు. దేశంలో ఇప్పటి రాజకీయ నాయకులను అధికారం ఆకర్షించినంతగా మరొకటి ఆకర్షించదు. మొదటి ఉత్సాహంలో పాత కాంగ్రెసు నాయకులతోనే వుండి, దాదాపు ఒక సంవత్సరం పాత కాంగ్రెసులో బాధ్యతగల పదవులను నిర్వహించుతూ వచ్చిన శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య కేవలం ఇంతవరకూ అంతరాత్మ ప్రబోధం కొరకు ఆగివున్నట్లు కన్పిస్తున్నది.

పార్టీల చీలికలు అధునిక రాజకీయాలలో భాగమైపోయినందున శ్రీ వెంకట సుబ్బయ్య కొత్త కాంగ్రెసులో చేరిపోతే ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. క్రిందటి అయిదారు మాసాలలోనూ పాత కాంగ్రెసులో వున్నవారు కొత్త కాంగ్రెసులో చేరారు. కొత్త కాంగ్రెసులోని వారు కొందరు పాత కాంగ్రెసులో చేరారు. స్వతంత్ర పార్టీలో ఎంత కాలంగానో వున్నవారు కూడా కొందరు కొత్త కాంగ్రెసులో చేరారు. వీరికి ప్రజాస్వామిక సోషలిజంలో విశ్వాసం వుండదు, అంతేవల్ల వీరు కొత్త కాంగ్రెసులో చేరి కూడా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి వీరిని కొత్త కాంగ్రెసులో చేర్చుకోవాలన్న సమర్థించారు. రాజకీయ సిద్ధాంతాలు, ఆర్థిక విధానాలు, సాంఘిక న్యాయాలు ఆధారంగా రాజకీయ నాయకులు పార్టీలను ఎన్నుకుంటే సంతోషించవలసిందే. కాని పార్టీ పిరాయింపులు ఇంతవరకూ సిద్ధాంతాలను అనుసరించి జరగడం లేదు.

పాత కాంగ్రెస్ విధానాలు అత్యంత కఠినంగా లేవని శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య ఇప్పుడు ప్రకటించడం ఆశ్చర్యంగా వుంది. తన రాజీనామాను సమర్థించుకుంటూ ఆయన పేర్కొన్న కారణం అత్యంత అయిక మాత్రాలను పాతకాంగ్రెసు నాయకులు ప్రతి ఒక్కరూ అంగీకరించే వున్నారు. రాజభరణాల రద్దుకు పాత కాంగ్రెసు నాయకులు వ్యతిరేకులు కారు. బ్యాంకుల జాతీయం చేయడానికి వీరు ప్రతికూలంగా లేరు. పాత కాంగ్రెసు పార్లమెంటరీ పక్షం అధ్యక్షుడు శ్రీ మొరార్జీ దేశాయ్ కేంద్రంలో ఉప ప్రధాన మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన సందర్భంలో ఈ విషయాలన్నింటిమీదా తమ అభిప్రాయం స్పష్టంగా ప్రధానమంత్రికి వివరించారు. రాజభరణాల రద్దును, బ్యాంకుల జాతీయం చేయడాన్ని వారు అంగీకరించారు. కనుక శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య పాత కాంగ్రెసు నుంచి వైదొలగడానికి ఆ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు అభ్యుదయ విరోధకంగా, సోషలిస్టు సమాజ స్థాపనకు ప్రతిబంధకంగా వున్నవని పేర్కొనడం సమంజసం గాదు. వారు పాత కాంగ్రెసు నుంచి తప్పుకుని మరొక పార్టీలో చేరవచ్చును. ఈ పిరాయింపును సమర్థించుకొనేందుకు ఒక పక్షాన్ని తెగడవలసినవసరం లేదు; మరొక పక్షాన్ని పొగడవలసినవసరంలేదు. నల్లమెరుగు(?) అన్నట్లు రాజకీయాలు ప్రతియొకరి మెరుగు(?).

కనుక, ఒక ప్రజాస్వామిక సంఘటన నుంచి ప్రముఖులు కొందరు ఆదుమలో(?) వైదొలిగినంత మాత్రాన సంఖ్యా బలం తగ్గినా నైతిక బలం పెరుగుతుంది కొబట్టి విచారించవలసిన పనిలేదు. ఎన్నికల అనంతరం పార్టీల పిరాయింపు కంటే, ముందే ఈ పిరాయింపుల ప్రహసనం పూర్తికావడం వాంఛనీయము; ప్రయోజనకరము.

శ్రీ వెంకట సుబ్బయ్య రాజీనామా కంటే తీవ్రమైనది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ ఓటమి. వీరితో పోటీచేసిన కొత్త కాంగ్రెసు అభ్యర్థికి శ్రీ సింగ్‌కు వచ్చిన వోట్లకు ఇంచుమించు రెట్టింపు వోట్లు వచ్చినవి. మునిరంలో(?) సంయుక్త విధాయక దళ్ నాయకుడు పొందిన పరాజయం శ్రీ టి. ఎన్. సింగ్ వ్యక్తిగత వ్యవహారంగాదు, సంయుక్త విధాయకదళ్‌లోని అన్ని పక్షాలకూ సంబంధించినది. ఈ ఉప ఎన్నిక ఫలితం. ముఖ్యమంత్రి పదవికి, సంయుక్త విధాయకదళ్ నాయకత్వానికి శ్రీ టి. ఎన్. సింగ్ రాజీనామా ఇచ్చారు; ఇవ్వక తప్పదు. ఈ పరిణామం సంయుక్త విధాయక దళ్ పతనానికి సూచకం కారాదు. విరుత్సాహానికి, నిస్పృహకు ఇది సమయంగాదు. వాస్తవానికి ప్రజలు సంయుక్త విధాయకదళ్ ప్రభుత్వం నుంచి చెడ్డను నిర్ణయించడానికి మూడు మాసాల పరిపాలన చాలదు. శ్రీ సింగ్ ఓడిపోయినందున ప్రజలు సంయుక్త విధాయకదళ్ ప్రభుత్వాన్ని తిరస్కరించారని భావించడానికి వీల్లేదు.

ఈ ఉప ఎన్నిక ఫలితంనుంచి సంయుక్త విధాయకదళ్‌లోని వివిధ పక్షాలు గ్రహించవలసిన విషయం ఒక్కటే. ఏకోవిధంగా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడానికి కలిసి వ్యవహరించితే ప్రయోజనం లేదు. ఆ మంత్రివర్గాన్ని నిలుపుకునేందుకూ సమైక్యంగా కృషిచేయవలసి వుంది. సంయుక్త విధాయకదళ్‌లోని వివిధ పక్షాలు ఆ బాధ్యతను గుర్తించలేదు. దాస్యంలోని(?) అగ్ర నాయకులు కూడా నిష్కపటంగా ఈ మంత్రివర్గం ఏర్పాటుకు తోడ్పడినట్లు లేదు. మధ్యంతర ఎన్నికలలో ఒక్క ప్రజాస్వామిక సంఘటన ప్రజల విశ్వాసాన్ని పొందగలిగితేనే ఈ లోపాలను సర్దుబాటు చేసుకోవలసి వుంటుంది. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గాన్ని నిలబెట్టుకోగలగడం మీదనే వీరి లోపాలను ఎంతవరకు తొలగించుకోగలరన్న విషయం ఆధారపడి వుంటుంది.

ఢిల్లీలో ఆలిండియా రేడియో కేంద్రంవద్ద జనసంఘ ప్రదర్శన

100 మంది కార్యకర్తల అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 28: ఆలిండియా రేడియో 'ఇందిరాగాంధి అనుకూలప్రచారం' చేస్తున్నదంటూ అందుకు నిరసనగా నేడు ఇక్కడ ఆకాశవాణియందు ప్రదర్శనలు జరిపినందుకు జనసంఘ కార్యకర్తలు అరెస్టు అయ్యారు, వీరితో కొందరు మెట్రోపాలిటన్ కౌన్సిలర్లు, మునిసిపల్ కార్పొరేషన్ సభ్యులు వున్నారు.

అరెస్టయినవారిలో జనసంఘ నాయకులు శ్రీ ఎల్.కె. అద్వానీ, శ్రీ బలరాజ్ మధోక్, శ్రీ యం. యల్. సోంధి, శ్రీ కె. యల్. గుప్తా నాయకత్వాన 200 మందికిపైగా కార్యకర్తలు ఆలిండియా రేడియో కార్యాలయం ఎదుట ప్రదర్శన జరిపారు. ప్రదర్శకులు ఆలిండియా రేడియోను విమర్శించే నినాదాలుగల అట్టలుపట్టుకొని ఊరేగింపుగావచ్చారు.

శ్రీ సిహెచ్. శివశంకరావు(?)కు పి. హెచ్‌డి. డిగ్రీ బహూకృతి

వాల్తేరు, జనవరి 28: ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ సి. హెచ్. శివశంకరావు(?) ఫిజిక్సులో సమర్పించిన పరిశోధన వ్యాసంపై ఆయనకు పి. హెచ్. డి. డిగ్రీ బహూకరించడానికి నిర్ణయించింది.

ప్రకటన

శ్రీమతి ఇందిరా గాంధి రాజకీయాల పరిశీలనపై 2వ వ్యాసం శనివారం 30వ తేదీ సంచికలో వెలువడుతుంది.

— ఎడిటర్

మార్క్సిజమా, గాంధీజమా - ఏది దేశానికి అనుసరణీయం?

శ్రీ ఎం. ఆర్. మసానీ

అనేక అవకతవకలు(?) కప్పిపుచ్చడానికి ఉపయోగిస్తున్న పదం సోషలిజం. అనేక అత్యాచారాలను కనిపించనీయకుండా ఇది ఒక అచ్ఛాదనలా పనిచేస్తున్నది. దీని అర్థం తెలుసుకోవడానికి దేశంలోని ప్రజలు నానా హంగామా చేస్తున్నారంటే అందుకు ఆశ్చర్య పడనక్కరలేదు. ఇటీవలం ఒకరిద్దరు మిత్రులు నాకు ఈ సవాలు చేసారు— "ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధితో ఆమె ఆయుధాలతోనే ఎందుకు పోరాడ కూడదు? ఏదోరకం సోషలిస్టులుగా మీరు కూడా ఎందుకు తయారవకూడదు? శ్రీమతి గాంధి సోషలిజంతో పోటీ పడడానికి మీరు స్వంతంగా మీ సోషలిజాన్ని ఎందుకు కనిపెట్ట కూడదు?"—

సోషలిజం అంటే?

ఉత్సాహాన్ని రేకెత్తించే ఈ 'ఇజాన్ని గూర్చి' నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువును తిరిగేశాను.

"భూములు, పెట్టుబడిపై ప్రభుత్వ గుత్తాధిపత్యానికి అవకాశం కల్పిస్తూ, వ్యక్తి స్వేచ్ఛకన్నా జాతి శ్రేయః ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే సోషలిజం" అని అందులో వుంది.

సోషలిజాన్ని అనుసరించాలని అభిలషించే వారు ఈ అర్థాన్ని గూర్చి కొంచెం ఆలోచించాలని నా కోరిక.

ప్రభుత్వం ముందు మానవునికి ప్రాధాన్యత లేకపోవడం(?), ప్రభుత్వానికన్న మానవుడు మిన్నకాదని, ప్రభుత్వానికి క్రింది స్థాయిలోనే మానవుడు వుండాలని, దేశంలోని పెట్టుబడి అంతకూ, అన్ని భూములపై పూర్తి గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం కలిగి యుండాలన్న వాదాన్ని ఏ వ్యక్తి అయినా ఎలా అంగీకరించగలడు? ఇటువంటి సిద్ధాంతాన్ని భారతీయుడెవ్వడు వరికే ఏ వ్యక్తి అమోదించలేడు.

"సరే! ఇటువంటి సోషలిజం మంచిది కాదు. మీరు స్వంతంగా మీ సోషలిజాన్ని ఎందుకు సృష్టించరాదు? అని మనల్ని అడుగుతున్నారు. విభిన్న నమూనాలు ప్రస్తావిస్తున్నాను.

20వ శతాబ్దపు సోషలిజం

బ్రిటన్‌లోని సోషలిస్టు యూనియన్ '20 శతాబ్దపు సోషలిజం' అనే గ్రంథాన్ని వెలువరించింది. ఈ యూనియన్‌లో నా మిత్రులయిన డాక్టర్ రీటా హెండెన్, శ్రీ అలాన్ ఫ్లాండర్స్ వున్నారు. ఇటీవల ఈ పుస్తకాన్ని ఇండియాలో ప్రచురించారు. అందులో 20 వ శతాబ్దపు సోషలిజం అంటే ఏమిటో గ్రహించడానికి దేశంలోని 'వెనుకబడిన' సోషలిస్టులు తెలుసుకోవడానికి అవకాశం వుంది.

ప్రభుత్వ వ్యతిరేకం, గుత్తాధిపత్య వ్యతిరేకం, జాతీయాకరణ వ్యతిరేకం అయిన ఈ '20 వ శతాబ్దపు సోషలిజాన్ని' శ్రీమతి గాంధి అనుసరిస్తే, అందుకు నా వంటివారి సహకారం, ప్రజల మద్దతు ఎల్లప్పుడూ లభిస్తుంది. ప్రభుత్వ వ్యతిరిక్తమయిన అటువంటి సోషలిజాన్ని శ్రీమతి గాంధి, ఆమె సహచరుల బృందం అనుసరించే అవకాశం అసలు వుందా? మాస్కో సంరక్షణను, భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతును పొందుచున్నంతకాలం వారు ఈ పని చేయగలరా?

గాంధేయ సోషలిజం

మరొక సోషలిజం వుంది. అది గాంధేయ సోషలిజం. 'గాంధేయ సోషలిస్టులని మిమ్మల్ని మీరు ఎందుకు పిలుచుకోరాదు?' అని మనల్ని కొంతమంది అడుగుతూ వుంటారు. ఇందుకు నా అభ్యంతరం ఏదీ లేదు కాని గాంధి ఎన్నడూ సోషలిజాన్ని అంగీకరించలేదు. కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని గాంధి ఎల్లప్పుడూ వ్యతిరేకించేవారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ కార్యదర్శిగా నేను గాంధీజీని సోషలిజం అమోదించేటట్లు చేయడానికి ఎంతో ప్రయత్నించి, చివరకు విఫలుడనైనాను. పరస్పరం విభిన్నమయిన గాంధేయ సోషలిజాన్ని ఎలా అంగీకరించడం? మహాత్ముని ఆర్థిక, సాంఘిక ఆత్మ సిద్ధాంతాలను నేను అంగీకరిస్తాను. పరిమితమైన ప్రభుత్వం ఉండాలని మా వాంఛ. దరిద్ర నారాయణుల సేవ చేయడానికే మేము కంకణం కట్టుకొన్నాం. ప్రజలకు సాంఘిక న్యాయం చేకూరాలనే మేము కోరుతున్నాం. కాని గత రెండు దశాబ్దాలలో దేశంలో అవతరించిన సోషలిజానికి దీనికి తేడా వుంది.

సాంఘిక న్యాయంపట్ల ప్రజలు ఎంతవరకు శ్రద్ధాసక్తులై వున్నారో తెలుసుకొనడానికి గాంధి ఒక పద్ధతిని పరీక్షను పెట్టారు.

"మీ కొక చిన్న ప్రయోగాన్ని తెలుపుతాను. మీకు సందేహాలు ఏమైనా కలిగితే, స్వార్థం మితిమీరినట్లు కనిపిస్తే ఈ క్రింది పరీక్షను మీకు మీరే జరుపుకోండి. మీరు ఇదివరలో చూసిన నిరుపేద అయిన, అతి బలహీనుడయిన వ్యక్తిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు ఆలోచించే చర్య అతనికి ఏవిధంగా వుపయోగపడుతుంది—అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి" అతను తన జీవితాన్ని, భవితవ్యాన్ని అదుపులోకి తెచ్చుకొని, వాటిని తీర్చిదిద్దుకోగలడా?" ఇంతకన్నా మహత్తరమయిన భావం మరొకటి వుందా? ఈనాటి సోషలిస్టులు అనుసరిస్తున్నది ఈ భావాన్నేనా? నైతికస్థాయిలోగాని, ఆర్థిక స్థాయిలోగాని గాంధి సిద్ధాంతాలను శ్రీమతి ఇందిరా గాంధి అమలు పరుస్తున్నారని ఎవరైనా అనగలరా? గత 20 ఏళ్ళుగా ఈ మహా సోషలిజం దేశాన్ని అపమార్గం పట్టిస్తున్నది. ఇటీవల ప్రణాళికా సంఘం ఢిల్లీలో సమావేశమైనది. 'ఎకనమిక్ టైమ్స్'లో ఒక వార్త ప్రచురించబడింది:

"గత రెండున్నర ఏళ్ళుగా దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక అవకతవకలు ఏర్పడ్డాయి. పెట్టుబడిలో ముఖ్యమైనది ధరల పెరుగుదల, సిమెంట్ కొరత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం."

గత రెండు దశాబ్దాలలో సోషలిజం సాధించింది. జాతీయ నమూనా సర్వే అధికారులు ప్రకటించిన వివరాలు మరింత ఆందోళనకరంగా వున్నాయి. 1963 కు పూర్వం 12 ఏండ్లలో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో భారత ప్రజల తలసరి వ్యయం అసలు పెరుగుదల లేదు. 1967—68 లో గ్రామీణులలో 70 శాతానికి నెలకు తలసరి వ్యయం రు. 40 లు మాత్రమే అని ఆ పత్రంలో వెల్లడయినది. 1960—61 లో వారి శాతం 52 మాత్రమే. 67—68 లో అది 70 వరకు పెరిగింది. ఇదీ సోషలిజం సాధించినది! ద్వితీయ, తృతీయ పంచవర్ష ప్రణాళికల ఫలితం ఇది! ఇండియాలో సోషలిజం విఫలం అయినదని చెప్పడానికి ఇది చాలు. ఈ మునిగి పోయే పడవలోకి మనం దూకవలసిన అవసరం ఏమీ లేదు.

గత జనవరిలో నేను ఘనా వెళ్లాను. అక్కడి వారు "ఇక్కడ సోషలిజం గూర్చి మాట్లాడవద్దు. అది అర్థం పర్థం లేని మాట' అని అన్నారు. "దానికి కారణం ఏమిటి ?" అని అడిగాను.

"మా సోషలిస్టు ప్రెసిడెంటు ఎన్‌క్రూమా పాలించిన ఏడు ఏండ్ల కాలంలో మేము అనుభవించిన దానిని బట్టి ఆలోచిస్తే సోషలిజం ఒక తుచ్ఛమైన పదంలా గోచరిస్తున్నది. దానిని గూర్చి ప్రజలు అసలు పట్టించుకోవడమే లేదు" అని వారు సమాధానం ఇచ్చారు. ఆ రోజు ఇంకా ఇండియాలో రాలేదు(?). కాని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండియాలోని ప్రజలు కూడా వారిలాగే తలుస్తారనడంలో సందేహం లేదు.

ఆచరణయోగ్యమైన పథకం

గత సంవత్సరం జూన్ లో ప్రతిపక్ష కాంగ్రెసు ఎ. ఐ. సి. సి. సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని మేము వెంటనే అంగీకరించాము. ఇండియాలోని జాతీయ, ప్రజాస్వామిక పక్షాలన్నీ సమైక్య మవడానికి అవకాశం కల్పించే కార్యక్రమం అది. మేము వెంటనే దానికి సమ్మతించాం. అందుకు కారణం అది సోషలిస్టు వ్యతిరేక కార్యక్రమం అని కాదు. అది ఆచరణ యోగ్యమని తలచే మేము అందుకు అంగీకరించాము.

దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అన్ని "ఇజాలను" పక్షపాత వైఖరులను దూరం చేస్తూ రూపొందించిన కార్యక్రమమది. ఈ తీర్మానాన్ని అనుసరించే ప్రజాస్వామ్య సోషలిస్టులతో సహకరించడానికి మేము సంసిద్ధంగా వున్నాం.

ఇటీవల పాట్నాలో కొత్త కాంగ్రెసు ఎ. ఐ. సి. సి. సమావేశం చర్చించిన విషయాలను పరిశీలిద్దాం.

నిరుద్యోగం, భూముల గరిష్ట పరిమితుల సమస్యలను గూర్చి వారు ప్రధానంగా చర్చించారు. ప్రతి సంవత్సరం ప్రణాళిక చివరన నిరుద్యోగుల సంఖ్య చెప్పుకోదగినంత పెరుగుతూ వచ్చింది. దీనికి వారు జవాబు లేదు. ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ ముందుకు వచ్చి మేము ఉద్యోగాలు సృష్టిస్తాము అని అంటున్నది. ప్రతివారికి రు. 100 ఇస్తాము. ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగి ఉంటాడు. చాలా బాగుంది. కాని, లక్షలాది ప్రజలకు ఇవ్వడానికి ధనం ఎక్కడ వుంది ? ఈ ప్రశ్నకు ఆనాటి సభలో ఎవ్వరూ సమాధానం యివ్వలేదు. ఆ ధనం దేశంలో ఇప్పుడు లేదన్నది నిర్వివాదం(?). కరెన్సీ నోట్లను ముద్రించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నది. కాని, ఇది దేశాన్ని వంచించడమవుతుంది. నిరుద్యోగులకు కేవలం విలువలేని కాగితం ధనం అందించడమే కాక, వేరు ఉత్పత్తిని పెంచే ఉద్యోగాలు ఆదాయాలు అగ్గిపోతాయి(?).

ఇక భూముల పరిమితిలోకి వద్దాం. దేశంలో భూములు లేనివారు ఉన్నారు, కాబట్టి భూముల పరిమితిని తగ్గించాలని అన్నారు. ఈ పరిమితిని బాగా తగ్గించి వేసినప్పటికీ భూములు లేని లక్షలాది ప్రజలలో ఏ కొద్ది మందికైనా భూములు లభించగలవని ఈ సూచన చేశారా ? లేదు. నగరాలలో పెద్ద పరిశ్రమలలో, గ్రామాలలో అనుబంధ పరిశ్రమలలో లాభదాయకమైన ఉపాధి కల్పిస్తే దానివల్ల (భూములులేని) నిరుపేదలకు ఉపయోగకరంగా వుంటుంది. నిరుద్యోగ సమస్యను ఈ విధంగా పరిష్కరించాలి. కాని, అసలే తక్కువగా వున్న భూములను ఇంకా విభజించడంద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు.

పాట్నాలో ప్రసంగిస్తూ శ్రీమతి ఇందిరా గాంధి ఇరాన్‌లో భూములపై పరిమితి విధించారని అన్నారు. ఇరాన్‌లో పరిస్థితి ఏమిటో నేను తెలుసుకున్నాను. ఇరాన్‌లో భూముల పరిమితి 400, 800 హెక్టర్ల (990 నుండి 1,980 ఎకరాలు) మధ్య వుంది. ఇరాన్ దేశ ఆదర్శాన్ని మనం అనుసరించాలని ప్రధాని కోరుతున్నారా ?

భూముల పరిమితిని తగ్గించాలన్న సిద్ధాంతం పూర్తిగా తప్పు. అందువల్ల అందుకు నేను వ్యతిరేకిస్తున్నాను. నేలను పైకి ఎత్తాలని మనం కోరుతున్నాం. పరిమితి ఆకాశం అంత ఎత్తు వుండాలి. మన దేశంలోని స్త్రీలు, పురుషులు, 'పెద్దవారు' గా వుండాలని అనుకుంటున్నాం. ఆకాశం వారికి పరిమితి. ఈ సిద్ధాంతం కేవలం అర్థ రహితం. విపరీతమైనది. ప్రజలను అణచివేసే ప్రగతి నిరోధక చర్య. ప్రజలు వృద్ధి పొందాలని మన ఆకాంక్ష, మనం భూముల పరిమితిని గూర్చి మాట్లాడవద్దు.

భూముల పరిమితిని తగ్గించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో రెండవ కారణం ఇప్పటికే భూముల పరిమితి చాలా తక్కువగా ఉండటం.

అయిదుగురు సభ్యులు గల కుటుంబానికి నెలకు రు. 300 మించి లేక సంవత్సరానికి రు. 3,600 ఆదాయం మించి రైతుకు యొక్క నికర ఆదాయం ఉండకూడదన్న మాత్రం ప్రాతిపదికగా ప్రణాళికా సంఘం పరిమితిని విధించింది. ఇప్పుడు ఈ పరిమితిని ఇంకా తగ్గించడానికి ప్రయత్నాలుసాగుతున్నాయి.

ఢిల్లీలోను, ఇతర చోట్ల గల 'కొత్త వర్గం' వారి చేతులలో గ్రామీణ ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. భూముల పరిమితిని ఇంకా తగ్గిస్తే దేశంలో ఆహారం కొరత, కరువు కాటకాలు, ఆకలి చావులు, సంభవించడం తప్పదు. వ్యవసాయం మరి దెబ్బ తింటుంది. ముఖ్య మంత్రులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఈ చర్య ఎందుకు తలపెడుతున్నది ? సోవియట్ రష్యా విధానాన్ని అనుసరించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఈ పద్ధతిని అవలంబిస్తున్నది.

ఈ పరిణామాలు పూర్వం జరిగినవే. భూముల పరిమితిని తగ్గించాలన్న యోచన నూతనమైనది కాదు. ద్వితీయ ప్రపంచ సంగ్రామం పిమ్మట తూర్పు యూరప్‌లో ఇది జరిగింది. సోవియట్ సేనలు పోలెండు, హంగరి, చెకోస్లోవేకియా, రుమేనియాలను ఆక్రమించినప్పుడు వారు వ్యవసాయ భూములను చిన్న చిన్న భూములుగా విభజించారు. వారు రైతులనుండి భూములను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మార్షల్ టిటో వచ్చి ఈ పద్ధతిని రద్దు చేసి, తిరిగి భూములను వారికి అప్పగించాడు. పోలెండులో గోముల్కా ఈ విధానాన్ని అమలు పరిచాడు.

భూములపై పరిమితి విధింపు రైతుల నుండి భూములను స్వాధీనం చేసుకోవడానికి, కమ్యూనిస్టు పద్ధతిలో అమలు పరచడానికి తొలి చర్య.

భారతదేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉత్పత్తిని పెంచడం. ఇందుకు తైవాన్, జపాన్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆదర్శం మనం అనుసరించవచ్చును.

గాంధిజమా? మార్క్సిజమా?

మార్క్సు, గాంధి సిద్ధాంతాలలో దేనిని అనుసరించాలన్నది ఇప్పుడు దేశం నిర్ణయించుకోవలసి ఉంది.

మార్క్సు, గాంధి సిద్ధాంతాల మధ్య రాజీ లేదు. కమ్యూనిస్టులకు ఈ విషయం తెలుసు. గాంధి నిర్యాణం చెందిన పిమ్మట ఆయన జీవించి వున్నప్పుడు కూడా గాంధి పెట్టుబడిదారులు, సామ్రాజ్య వాదుల ఏజంటు అని వారు విమర్శించారు.

కాని, గాంధి ప్రగతి శీలుడని, సోవియట్ రష్యా ప్రియమిత్రుడని వారు హఠాత్తుగా గ్రహించారు. అందువల్లనే కారల్ మార్క్సు, మహాత్మా గాంధి — ఈ ఇరువురిలో ఎవరో ఒకర్ని దేశం ఎంచుకోవలసి యుంది. ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ ఈ నిర్ణయం తీసుకోవలసి వుంది

(స్వరాజ్య వార్షిక సంచిక)

ఆషామాషీ

ఈ మధ్య(?) కొద్దిగా ఊళ్ళు తిరిగి వచ్చాను. ఒక పల్లెటూర్లో ఎరుగున్న మాష్టారు గారు ఒకాయన కనిపించారు. "చాలా కాలానికి కనిపించారు" అంటూ ఆయన కుశలప్రశ్నలు చేశారు.

"ఏమిటి మాష్టారూ విశేషాలు? సంక్రాంతి పండుగ చక్కగా గడిచిందా?..." అన్నాను ఏదో ప్రశ్నించాలి కదా అన్న ఉద్దేశ్యంతో ...

ఆయన గబాలున చెయ్యి లాక్కుని — "పరిహాసాలాడుతున్నారా! ... నెలరోజుల జీతాలు ముట్టక, కాసియంబరాలు(?) ఫలించలేక, కట్టుబట్టలు కొడ్లల్లో పుస్తకాన్ని, పగలు బయటికి రావడానికి ధైర్యంలేక, మనస్సు ఆపుకోలేక మనసు చీకట్లలో మేం ఇలా బయటికి వస్తున్నాం — మాకు సంక్రాంతి సంబరాల మాట అడుగుతున్నారా! ..." అన్నారాయన ఎంతో కోపంతో ... ఉద్రేకంతో ...

"అలాగా! ఆవిషయం నాకు తెలియదు మాష్టారూ! తెలిస్తే అడుగుతానా! పోనీ ... జీతాలు రావటం లేదా?" అన్నాను.

మాష్టార్లు శూన్యమైనందువల్లనే...

అడిగిన జీతం ఇవ్వని ... ప్రాణాలు సుమతి(?) ... దానికి మరో మార్గం ... పాడి పుస్తక(?) ... వున్నారు... పుడు లెక్కడనుంచి వస్తాయి... జీతాలు సంపాదించిన సవాళ్ళు శూన్య మనడం వల్లనేగా — ఈ జడివంటవాళ్ళ ఉద్యోగాలతో చేటింది? నాకేం అండాలి! అధ్యాపకులూ! ... సిరిమూట(?) కట్టి కరువులో వాడుకోవడానికి! ఏం సంపాదించి అదుకొంటాం — విరిగిపోయిన సీను కుప్పల ముక్కలు, చిరిగిపోయిన చొక్కాలు తప్ప ... పైకాల ఇకపై ఆదరించాలు గొంతుక చించుకొంటే, ఇంట్లోవాళ్లం ఆలోచించి ... పంపకు తినడం ఎంతో కష్టంగా వుంది" అన్నారాయన ఎంతో వైరాగ్యంతో.

"పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించేటప్పుడు ... కొద్దిగా ఆలస్యాలు జరుగుతూ వుంటాయి. పోనీ, అధికారులు మాకు జీతాలు అందివ్వడంకోసం ఎంత శ్రమపడుతూ వుంటారో!" అన్నాను.

"మా బాధ అంతా వాళ్ళమీదకే వెళ్తోందే! ... మాకు విద్యాదానంకు ... వావకం(?) లేదు! ... జీతాలమీద ఆధారపడే జీవితాల విషయం మీకు తెలియదా! ... ఏనెల జీతం ఆనెల చేతులో పడుతుంటేనే — పదిరోజులకు చాలడంలేదు ...

పదిరోజులకే లక్ష్మీసమేత సంసారం

ఆ పది రోజులే లక్ష్మీ సమేత సంసారాలు... అక్కడ ఇక్కడ రోజులు సకల కష్టాల సమేత సంసారాలు!..." అన్నారాయన.

"అధికారుల్ని అడిగి చూడకపోయారా! ఎందుకు ఆలస్యమైందో చెప్పేవారు?... ఎప్పుడు ఇస్తారో చెప్పేవారు? ..." అన్నాను.

"అడగడం తక్కువ అవడం వల్లనే ఇవ్వడం లేదంటారా! ... "జీతం ఇవ్వండి!" అనే వాక్యంతో శుభా అటూ చెపుతూనే వున్నాను పిల్లంది అలా ... మా ఇల్లు దుర్బి భద్రకథలాగా చెపుతూనే వున్నాం. ఇంకెలా చెప్పమంటారు? ...

"ఇవ్వాళ మంచి పాలుపిచ్చి పాలు బందే చేసింది. దుకాణదారుడు ... అక్కడ పాకాలంతో శుభాడు(?) ప్రొద్దుటే వచ్చి పోతున్నాడు ... ప్రతిరోజూ వాయిదా పెట్టి పంపుతున్నాం ... అతడు వెళ్లిన తరువాత దస్త్రపోయి మూర్ఛ వచ్చినట్లు పడిపోయి గంట తర్వాత సరాళ్ళతో లేస్తున్నాం ... ఒకరో కూడదన్న సంకంటి కన్నీరు కడవల తరబడిగా ఒలుకుపోతోంది... ఆపే అవకాశం కనిపించడం లేదు ... ఉడిచే ఓపిక అంతకన్నా లేదు...

"అద్దెకు ఇల్లిచ్చిన పెద్దమనిషి పేపే మర్యాద జరుపులకు మెదడు మద్ది కట్టుకుపోతోంది. "జీతం ఇంకా రాలేదంటే? అంటే ... అది వీరాల సేవం చెయ్యను? ... నా అద్దె నాకు పడేయ్యి — లేదా పోయుంగ్రాకవికి ఇల్లు ఖాళీచెయ్యి ... ఇంటిపెద్దగా అద్దె వివ్వాన్ను అప్పుమని బాడాకుండి తిరుగుతున్నారు ... దానా ఒకవిధంగా ... ప్రాణం ఇచ్చినట్లు మిమ్మల్ని చూస్తున్నారు? ... పోనీ, అద్దెన్నా నెల నెలకూ ఇవ్వాలా అంటే అదీ లేదు... రెండేళ్ళా ముట్టుకొన్నా విత్తం చేతులో పడదు... అటువంటి ఉద్యోగంలో చేరడ మెందుకు ... పూరకడా అప్పుడు పెట్టుకొని, ఒలిచే కష్టాలాగా తిరగడమెందుకు! నీకు ఎంతో పుణ్యం వుంటుంది — ఇల్లు ఖాళీ చెయ్యి పచతునా! అని ఆయన ప్రతిపూటా వచ్చి సెండా మాపిస్తుంటే— దర్వినట్లు మాటలు పడటం, తప్పకుండా తూపించినా జరుగుబాటుకుండా — చెడిపోయిన ఇంటనల్లే పడివుండటం ఏం అర్థ మంటారు?" అన్నాడాయన.

నిజమే — జీతాలు రానప్పుడు పనే చెప్పలు అప్పు ఇచ్చే కాపు ... మా మిత్రుడు చెప్పిన విధంగా ఎందరు ఆ బడిలో తిన్నలు పడుతున్నారో! ... ఇలా జీతాలు బకాయిలు పెట్టి అడిగే ఉపాధ్యాయులు ఎందరో!

పాపం, చాలామందికి స్కూళ్ళకు పెట్టి వదిలాలని బులపాటం. ఆ బులపాటం కోసం వెంటుక్కెన జీవితంతో పెలగాటం ... అక్కడ చదివే విద్యార్థులకు లేదివోరి(?) ఆరాటం! పరానా స్కూలుకు ప్రెసిడెంటు పదవి, సెక్రటరీపదవి హోదాలు కల్పించుకోవడం కోసం ప్రయత్నించడంలో తప్పేం లేదు. పరిస్థి పడవకే నవ్వుడే కొంచెం అవన్ని ...

జీతం ఆలస్యమైతే పాలడబ్బాల సరఫరా

వెనుకటికి ఒక స్కూలు స్థాపించిన ప్రెసిడెంటు ఇలాగే జీతాలు ఇవ్వలేక తంటాలు పడేవాడు. కాని ఆయనలో ఒక సుగుణం వుండేది. ఏమాత్రమైనా వచ్చి "బియ్యంలేవు ఇవ్వాల" అంటే — ఆయన కాతా కొట్లో ఒక పావుమూట వేయించి పంపేవాడు ... అలాగే పిల్లవాడికి పాల డబ్బా లేదంటే — నాలుగు మిల్కు మెయిడ్ డబ్బాలు తెప్పించి ఇచ్చి "జీతాలు వచ్చేదాకా జాగ్రత్తగా గడుపుకో!" అనేవాడు.

"ఇంటి యజమాని అద్దెకోసం పోట్లాడుతున్నాడంటే — ఆ సాయంత్రం అంతే మేనేజరు వాళ్లు మాటకే పెళ్లి యజమానికి హామీ యిచ్చి వచ్చేవాడు ... అటువంటి ... కొంత సంపాదిత భద్రం వుండేది ... జీతాలు అడిగి వెళుతూ వెళుతూ ఆయన ఇంటికే వెళ్లి ... వచ్చి వెళుతూ వుండే వారు.

"సరే! మీకు అడిగినది ఇప్పిస్తా ... పిల్లలు బాగా చెప్పండి ... మన బడికి 'పేరు రావాలి" అనేవాడా మేనేజింగ్ డైరెక్టరు ...

పాఠాలకు బదులు రామదాసు కీర్తనలు

ఇలాంటి సదుపాయాలు కొన్ని పెడిత జాగుతిదను అన్ని స్కూళ్ళల్లో ... పంతుళ్లకు కొంచెం సంతృప్తిగా వుంటుంది. చెయ్యి పెట్టి అచిలే తప్పించుకుండా పోతుంటే — చెప్పిన పదునే మరిచి పోతారు — ఇంకొళ్ల చెంచెపుతారు? ... అలవాటుచొప్పున పెళ్లి ఆ కుర్చీలో కూర్చుని రామదాసు కీర్తనలు పాడుకోవాలి.

—కొమూరు(?)

ఒంగోలులో ఇంటర్ విద్యార్థుల సమ్మె

ఒంగోలు, జనవరి 28: ఇక్కడి పి. వి. ఆర్. శర్మ(?) కళాశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు కోర్సులగ్గించాలని, కోర్సు కంట్రోలు తొలగించి ఆంధ్ర యూనివర్సిటీకే అప్పగించాలని కోరుతూ నేటినుంచి సమ్మె ప్రారంభించారు. వారు పట్టణంలో శాంతియుతంగా ఊరేగింపు జరిపారు. (వా. 3)

లేఖలు

వివాహచట్ట సంస్కరణ శ్రేయస్కరం కాదు

అర్యా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హిందూ వివాహ చట్టములో కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టబడినది. హిందూ వివాహమునకు సాంప్రదాయిక పద్ధతిలోనేగాక పూలదండలు మార్చుకోవడంద్వారా, ఉంగరములు మార్చుకోవడంద్వారా కూడా సాంప్రదాయిక పద్ధతిని జరుగు వివాహములవలె జరుగు హక్కులు సంక్రమింప చేయుట యీ బిల్లు లక్ష్యం.

సర్వమతావలంబకులను(?) దృష్టిలో ఉంచుకొని(?) ... హిందూ వివాహ చట్టమును ఏర్పాటు చేసినది. అందు కొన్నిలోటులున్నను ప్రశంసించబడినది. ఈ చట్టము హిందూ ధర్మము, సంస్కృతికి ప్రతీక అనిచెప్పవచ్చును. ప్రస్తుతసవరణలు కేవలము ఆర్థిక దృష్టితో ఆలోచించి ప్రతిపాదించబడినవని చెప్పవచ్చును. ఈ సవరణలు పాశ్చాత్యపద్ధతుల కనుకూలమే తప్ప, హిందూధర్మ, సంస్కృతులకు ఏంత మాత్రమూ శ్రేయస్కరముకావు. హిందూ మత గ్రంథములలో వివాహ వ్యవస్థలో అనేక పద్ధతులు వున్నప్పటికి, మంత్రయుక్తముగా జరిగిన వివాహమేవిశిష్టమైనదనిచెప్పబడినది.

ఆడంబరములకుపోనిచో, సాంప్రదాయిక వివాహమున కగు ఖర్చు చాలతక్కువని చెప్పవలసిన అవసరములేదు. ఈ కొత్త సవరణలు అంగీకరించినచో హిందూ సాంప్రదాయిక వివాహ వ్యవస్థ నాశనమగును. ఇది హిందూధర్మ, సంస్కృతులకు మరోదెబ్బ యనుటలో సందియము లేదు. హిందువులలో చాలకొద్ది మందికి మాత్రమే సాంప్రదాయిక వివాహ విశిష్టత తెలియును. మిగతావారికి యీ సవరణలు సంతోషము కల్పింపవచ్చును. తత్కారణమున తమకు తెలియకుండా అనుసరించుచున్న హిందూ ధర్మముయెడల వారికి నిర్లక్ష్యం యేర్పడును. ఈ పరిణామము మిక్కిలి ప్రమాదకరమైనదియు, శోచనీయమైనదియూ కాగలదు. ఈ ప్రమాదమును నివారించుటకై వేద పండితులు సాంప్రదాయిక వివాహ విశిష్టతను సర్వజనులకు పత్రికాముఖమున వివరించి ధర్మ వివాహమును నిలుపుదురుగాక!

దొడ్డా నాగయ్య,
సూర్యాపేట.

ఆంధ్రప్రదేశ్‌లోకూడా చిట్‌ఫండు యాక్టు వెంటనే ప్రవేశపెట్టాలి

అర్యా, దేశంలో ఎక్కడో మతకల్లోలం లేచినపుడు దానికి కారకులు ఫలానావారే యంటూ (వారితో వారికి ఏమీ సంబంధం లేకపోయినా) వెంట వెంటనే రెండు మూడు స్టేట్‌మెంట్లు యివ్వడం, నేషనల్ ఇంటిగ్రేషన్ కమిటీని అప్పటికప్పుడు సమావేశ పరచి ఏవో తీర్మానాలు చేయడం తక్షణం ఏవో చర్యలు తీసుకోబోతున్నా మనడం ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. వాతావరణం చల్లబడిపోగానే, వీరు చప్పబడిపోవడం కూడా మామూలైపోయింది.

రాష్ట్ర స్థాయిలో ఇలాంటిదే మన మెరుగున్న మరో ఉదాహరణ ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాలయొక్క ముఖ్యంగా కేరళ, మైసూరు రాష్ట్రాలయొక్క—కొన్ని చిట్ ఫండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా బ్రాంచీలను నెలకొల్పి అనతికొద్దికాలంలోనే వాటిని అప్పులు ప్రోవలకు మళ్ళించి చివరకు వాటిని చిరునామాలేకుండా తీసుకు వెళ్లారు. రెండు మూడు పెద్ద కంపెనీలు దివాలా తీయడమే కాకుండా, ప్రయివేటుగా నడపబడుతున్నవి, మరికొన్ని కూడా దివాలా తీశాయి. తదితరుమంది వేలకొద్ది రూపాయలు అను పోగొట్టుకొన్నారు.

ఈ పరిస్థితులు, వాటి పరిణామం, ప్రజలచే మెమోరాండంలద్వారా, పత్రికల ద్వారా ప్రభుత్వ దృష్టికి తేబడ్డాయి. పొరుగు రాష్ట్రాలలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిట్‌ఫండు యాక్టును ప్రవేశపెట్టి యిటువంటి అక్రమాలు జరుగకుండా చూస్తామని సోమంత్రిగారు రెండు పర్యాయములు ప్రకటను కూడా చేసినారు. ఈ శీతాకాల సమావేశంలోనే యీ బిల్లు ప్రవేశపెట్టబడుతుందని ఆశించడమైనది. కాని అది ఇంకా చట్టు లేదు(?).

అసలు చిట్‌ఫండు కంపెనీలు నమ్మకస్తులు జరిపోదా అని కొంత మంది అంటుంటారు. అది జరుగవలసిన లేదు. శక్తివంత పద్ధతులలో నడుపబడితే అవికూడా పది మందికి ఉపయోగపడే వ్యాపారమే. నష్టాల దానిని ఉపయోగించుకొనే తీరుమీదనే అది నష్టాలకు ఉపయోగపడడం ఆధారపడి వుంది.

చాలా కాలంనుండి గ్రామాలలోను, పట్టణములలో మారు మూలల యందు ప్రజలు వేటుగా చిట్‌ఫండు వ్యాపారం జరుగుతూ వుంది. క్రమేణా బహిరంగంగా భారీ ఎత్తు వ్యాపారం చేయబడుతూ వచ్చింది. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించిన కొద్దీ పెద్ద కంపెనీలు కూడ యీ వ్యాపారాన్ని చేబట్టి జాగ్రత్తగా నడుపుతూ వున్నాయి. దరిమిలా రిజర్వు బ్యాంకు వారు కూడ యీ వ్యాపార సంస్థను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అనే కేటగిరి క్రిందకు తీసుకువచ్చారు.

ప్రజలను మోసపుచ్చకుండా, యిటువంటి సంస్థలు క్రమబద్ధంగా నిర్వహించబడుటకు చిట్‌ఫండు యాక్టు వంటి దానిని ప్రవేశపెట్టవలెను. ఇందుకు జాప్యం అవసరంలేదు. ఇప్పటికే కొన్ని ఇండ్లు కాలగా మరోసారి ఇల్లు కాలేవరకూ బావి త్రవ్వకం ప్రారంభం కాకుండావుండటం వివేకం కాబోదు. ఆంధ్రప్రదేశ్‌లోకూడా మద్రాసు రాష్ట్రంలో వలె చిట్‌ఫండు యాక్టును ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టి అమలు జరిపించాలి.

విడుముక్కుల(?) నాగభూషణరావు, బి. కాం.,
కార్యదర్శి,
భావ్యశ్రీ(?) ఫైనాన్షియల్ అండ్ చిట్ ఫండ్సు ప్రయివేట్ లిమిటెడ్,
విజయవాడ—1

ఆకాశవాణి-పందిపోషణము

అర్యా, డిసెంబరు 27 వ తేదీ ఆదివారము ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆకాశవాణి—పందిపోషణము" అను విషయముపై కాకినాడనుండి ఒక శ్రోత ఆకాశవాణి కార్యక్రమాన్ని విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నెలకొల్పబడిన ప్రాంతీయ సీమ పంది ఫారం పోర్కు ఫ్యాక్టరీ(?) కేంద్ర వివర కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు తెలియపరుస్తోంది. ఆ ఫ్యాక్టరీలో మేలుజాతి సీమపందుల పెంపకము, మరియు ఆధునిక పద్ధతులలో మిక్కిలి బలవర్థకమైన సీమపందిమాంసము, మాంసపుటకముల ఉత్పత్తి జరుగుచున్న పద్ధతులను ఒకసారి చూస్తే పందులు, పందిమాంసము అంటే ఉండే ఏహ్యభావము తొలగిపోతుంది.

ప్రతిరోజు విజయవాడ, గుంటూరు మొదలగు పట్టణములలోని కబేలాలలో వేలాది గొర్రెలు, మేకలు పోటుగా వధించబడుచున్నవి. పుష్టికరమైన వాటి మాంసమును లక్షలాది ప్రజలు వాడుచున్నారు. అటువంటిది ఆధునిక పద్ధతులలో సీమపంది పరిశ్రమ గూర్చి రేడియోలో విని సహించలేనివారు చాలామంది ఉంటారని అనుకోవడం ... ఇది విజయవాడ, దూరానవుంది ఫ్యాక్టరీ చూడలేనివారు కూడా కనీసము వినగలుగుచున్నారు.

ప్రస్తుత క్లిష్టతర ఆహార పరిస్థితులలో సీమపందుల పెంపకము, సీమపంది మాంస వినియోగము ఎంతో తోడ్పడుచున్నది.

ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నందుకు ఆకాశవాణి అధికారులను తప్పక అభినందించాలి.

గంగినేని రత్న(?),
ఆకుమర్రు(?)

తాడేపల్లిగూడెం మంచినీటి సరఫరా పథకం ఆవశ్యకత

పౌరసన్మాన సభలో ఆరోగ్యమంత్రి ఇబ్రహీం అలీ అన్సారీ హామీ

తాడేపల్లిగూడెం, జనవరి 28 : తాడేపల్లిగూడెం మంచినీటి సరఫరా పథకం ఆవశ్యకతను తాను గుర్తించానని ఆశాఖ మంత్రిని ఈ పథకం సత్వరం అమలు జరిపించవలసిందిగా కోరగలనని రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖమంత్రి జనాబ్ ఇబ్రహీం అలీ అన్సారీ జనవరి 27న ఇక్కడ హామీ ఇచ్చారు.

తాడేపల్లిగూడెం మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్యశాఖమంత్రికి సన్మానం చేసింది. దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏలూరు కాల్వ నీటిని కలుషితం చేసేవారిపై చర్యతీసుకుని, ... జరుగుతుందని మంత్రి అన్నారు. ఏలూరుకాల్వలోని నీరు కలుషితం కావడంవల్ల, జిల్లా ప్రాంతం అంతటితోనూ మంచినీరు కలుషితం అవుతున్నదని 10 లక్షల మందికి దాని ప్రభావం వుంటుందని ఈ విషయంలో విచారణ జరిపించగలమని అన్నారు.

శ్రీ పి. ఎస్. మూర్తిరాజు అధ్యక్షత వహించారు. తాడేపల్లిగూడెంలో 100 పడకల ఆస్పత్రి ఆవశ్యకతను గూర్చి ఆయన చెప్పారు.

శ్రీ పి. వెంకటేశ్వర్లు సన్మానపత్రం సమర్పిస్తూ, మంచినీటిసరఫరా పథకంత్వరగా అమలు జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ ఈతి(?) అంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతినిధులు ఈ ఆలస్యానికి కారణం అన్నారు.

మంత్రి ఆ తర్వాత కేర్‌మెమోరియల్ ఆస్పత్రి ప్రారంభించారు. డాక్టర్ బి. డి. లివింగ్‌స్టన్ స్వాగతం చెప్పారు.

శ్రీ పి. ఎస్. వి. మూర్తిరాజు, శ్రీ ఈతి అంజనేయులు, శ్రీ పి. వెంకటేశ్వరరావు ప్రభృతులు ప్రసంగించారు. మంత్రి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సలహా సంఘం త్వరలో ఏర్పాటు చేయగలనని మంత్రి అన్నారు. (వా. 3)

చిత్రజగత్తు

'ఏం ఆర్టిస్టువయ్యా, నువ్వు? ఏమిటా రాతలు?.....మీ పవిత్రమైన ఓటు ఆవు దూడ గుర్తుకు(?) వెయ్యండి.......అని రాయమంటే....ఇలా రాస్తావా?'

ఉగాండా అంతటా కర్ఫ్యూ అమలు

టాంజానియా సేనలు దండయాత్రకు సన్నద్ధమౌతున్నట్టు వార్తల దృష్ట్యా

కంపాలా, జనవరి 28: పదవీ భ్రష్టుడైన డాక్టర్ ఒబోటే ప్రాబల్యంపై తిరుగు బాటు చేసిన టాంజానియా సైనికదళాలు ఉగాండాపై దండ యాత్రకు సన్నద్ధమౌతున్నట్లు, ఉగాండా నూతన నాయకుడు మేజర్ జనరల్ ఇదామిన్ హెచ్చరించిన అనంతరం, దేశం అంతటా నిస్వార్థ కర్ఫ్యూ విధించబడింది.

స్వానిక తిరుగుబాటుదారిని, గతసోమవారం ప్రభుత్వాధికారాన్ని కైవసం చేసుకున్న జనరల్ ఇదామిన్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ "దండయాత్ర వార్తలను"కేవలం కల్పితంగా తాను భావించడం లేదని, వాటికి తగిన ఆధారం లేకపోలేదని అన్నారు.

ఒబోటే, నైరేరే రహస్య చర్చలు

ఇది ఇలా ఉండగా దార్-ఎస్-సలామ్‌లో టాంజానియా అధ్యక్షుడు శ్రీ జూలియస్ నైరేరే, గత రాత్రి డాక్టర్ ఒబోటేతో రహస్య చర్చలు జరిపారు.

ఉగాండాలో ఆకస్మిక తిరుగు బాటు దృష్ట్యా ఇండియాలో తన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని, డాక్టర్ నైరేరే స్వదేశానికి తిరిగి వచ్చిరావడంతోనే ఉభయ నాయకుల మధ్య ఈ సంభాషణలు జరిగాయి.

తిరుగుబాటు అనంతరం డాక్టర్ ఒబోటే టాంజానియాకు తరలివచ్చి, ప్రస్తుతం అక్కడ ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

ఉగాండా నూతన ప్రభుత్వ విధానాన్ని మరియు కాంపెన్సేట్ వ్యవస్థలో ఆవిడిరం కొనసాగిస్తుందని అన్ని అంతర్జాతీయ ఒడంబడికలను పాటిస్తుందని నూతన నాయకుడు జనరల్ ఇదామిన్ విదేశీ విలేఖరులకు చెప్పారు.

బ్రిటన్‌తో కామన్‌వెల్త్‌తో సాంప్రదాయక సంబంధాలు మంచి కట్టుబట్ట ప్రధాని నైరేరే గారు ఈ విషయంలో తాను కలిగించిన కార్యాలయము, నారంతరిగా జరిపించిన రెండుసార్లు ఆయన తమకు కార్యాచరణ తగిన తీసి వెళ్లారు. అందుకు వారిని అభినందిస్తున్నామని" అన్నారు ఆయన.

గతంలో బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా ఉన్న ఉగాండా 1962లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పదవీ భ్రష్టుడైన ప్రెసిడెంట్ ఒబోటే ప్రధానిగా పాలనా అధికారం నిర్వహించి, తర్వాత 1966లో బల ప్రయోగం ద్వారా పూర్తి అధికారాలు స్వీకరించారు.

ఏర్పాటు చేయబడిన కొత్త మంత్రివర్గం డాక్టర్ ఒబోటే హయాంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందాలన్నిటిని పాటిస్తుందని జనరల్ ఇదామిన్ చెప్పారు.

అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నికలు జరుగగలవని కూడా ఆయన అన్నారు. అయితే తేదీ వివరాలు వెల్లడించలేదు.

"అధ్యక్ష పదవిపై నాకు ఆకాంక్ష లేదు. నేను సైనికుడు గానే ఉంటాను" అని అన్నారు ఆయన.

తిరుగుబాటు అనంతరం ఎటువంటి ఒడిదుడుకులు లేవని, దేశం యావత్తు పూర్తిగా సైనికుల అధీనంలో ఉన్నదని ఆయన చెప్పారు.

ఉగాండాలో రాజకీయ ఖైదీల విడుదల

కంపాలా, జనవరి 28: ఉగాండా శాసనసభ ప్రభుత్వానికి చెందిన అయిదుగురు మాజీ మంత్రులను, ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని, 4 వేల మంది ఇతర రాజకీయ ఖైదీలకు ఉగాండా నూతన సైనిక ప్రభుత్వం విడుదల చేసినట్లు రేడియో ప్రకటనలో పేర్కొన్నారు.

విడుదల చేయబడిన ప్రతిపక్ష నాయకుని పేరు శ్రీ బెనెడిక్ కివానుకా. 1966లో ఉగాండా రాజు, పదవీచ్యుతుడైన ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఒబోటేను గద్దె దింపించడానికి ముందు, ఉగాండా రాజకీయ రంగంలో ఈయన ప్రముఖపాత్ర వహించాడు.

పాల్కీవాలాకు పాత కాంగ్రెసు ఆహ్వానం

బొంబాయి, జనవరి 28: దక్షిణ బొంబాయి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీ చేయవలసిందిగా ప్రసిద్ధ న్యాయవేత్త శ్రీ ఎన్. ఏ. పాల్కీవాలాను బొంబాయి ప్రదేశ్ పాత కాంగ్రెసు కమిటీ ఆహ్వానించింది.

దక్షిణ బొంబాయి నియోజకవర్గం పాత కాంగ్రెసు, సంయుక్త సోషలిస్టు పార్టీకి మధ్య బలాబలాల పోటీ సమస్య కారాదని, శ్రీ నిజలింగప్ప చేసిన సూచనను పరిశీలించడానికి నిన్నిక్కడ జరిగిన బొంబాయి ప్రదేశ్ పాత కాంగ్రెసు కమిటీ కార్యవర్గం సమావేశంలో శ్రీ పాల్కీవాలా పేరు ప్రస్తావనకు వచ్చింది.

శ్రీ నిజలింగప్ప చేసిన సూచనను కార్యవర్గం ఆమోదించింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయవలసిందిగా శ్రీ పాల్కీవాలాను ఆహ్వానించినట్లు బొంబాయి ప్రదేశ్ పాత కాంగ్రెసు కమిటీ సన్నిక ప్రకటనలో వెల్లడించింది.

ఇక్కడి పార్టీలు కూడా శ్రీ పాల్కీవాలాను బలపరచ గలవన్న ఆశాభావాన్ని కార్యవర్గం వ్యక్తం చేసింది.

బొంబాయి ఈశాన్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైనికదళ సిబ్బంది మాజీ ప్రధానాధికారి జనరల్ కరియప్పకు పూర్తి మద్దతు ఇవ్వాలని బొంబాయి పాత కాంగ్రెసు కార్యవర్గం నిర్ణయించింది.

అయిదు బొంబాయి సీట్లకు సంబంధించి శివసేనతో చేసుకున్న ఒడంబడిక గురించి శ్రీ పాటిల్, బి. పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ హాఫీజ్కా కార్యవర్గానికి వివరించారు.

ఈ ఒడంబడికను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.

శ్రీ డాంగే ఆరోగ్య పరిస్థితి

బొంబాయి, జనవరి 28: సోమవారం నాడు గుండెనొప్పికి గురియై చికిత్స పొందుతున్న భారత కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఎ. డాంగే క్రమేణా కోలుకుంటున్నట్లు, నేడు ఆయన పరిస్థితి బాగున్నట్లు ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ తెలిపారు.

వివిధ ప్రాంతాలలో కొత్త కాంగ్రెసు ఎన్నికల ప్రచారం

వరంగల్‌లో పి. సి. సి. అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి ప్రసంగం

వరంగల్, జనవరి 28: పార్లమెంటుకు మార్చిలో జరుగనున్న ప్రస్తుత ఎన్నికలు ప్రాతీయ సమస్యలను మినహాయిస్తామని, జాతీయ సమస్యల పరిష్కారానికి ఏపార్టీ, ఏవరి నాయకత్వం రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఎక్కువ కృషి చేయగలదని, సమస్యలను పరిష్కరించగలదనే అవగాహన అవసరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి. నరసారెడ్డి స్థానిక జిల్లా కాంగ్రెసు కార్యాలయంలో జనవరి 24న ఏర్పాటుచేయబడిన కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తరువాత ఆయన మధ్యంతర ఎన్నికల ప్రాధాన్యతను గురించి వివరించారు. అభివృద్ధి నిరోధకులు, మతతత్వవాదులు ఒకటై కేంద్రంలో శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడకుండా చేయాలని పట్టుదలతో వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విధానాలను ఆయన తెలిపారు. ఈ మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్‌కు అత్యధిక మెజారిటీ రాగలదన్న విశ్వాసం తమకు గలదని ఆయన చెప్పారు. శాసన సభ్యుడు శ్రీ కె. సుదర్శనరెడ్డి వి వరంగల్ పార్లమెంటు స్థానానికి కొత్త కాంగ్రెసు అభ్యర్థిగా శ్రీ నరసారెడ్డి ప్రకటిస్తూ, శ్రీ సుదర్శన్‌రెడ్డి విజయానికి కాంగ్రెసు కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి శ్రీ జి. సంజీవరెడ్డి కూడా ప్రసంగించారు. శ్రీ పి. ధర్మారెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీయుతులు కమాలుద్దీన్‌అహ్మద్ (ఎం. ఎల్. ఏ.), కె. సుదర్శన రెడ్డి (ఎం. ఎల్. ఏ.), ఇంకా పలువురు మాట్లాడారు.

గుడివాడలో

గుడివాడ పార్లమెంటు నియోజకవర్గ అధికార కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జనవరి 27న ఇక్కడ శ్రీ రేపాల బుచ్చిరామశేషయ్య శేష్టి అధ్యక్షతన జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొగంటి రాజబాపయ్యస్వాగతం చెపుతూ కొత్త కాంగ్రెసు అభ్యర్థి విజయానికందరూ కృషి చేయాలని చెప్పారు. శ్రీ బుచ్చిరామశేషయ్య శ్రేష్టి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ శ్రీ కటారిసత్యనారాయణరావు, శ్రీ మండలి వెంకటకృష్ణారావు, శ్రీ అక్కినేనిభాస్కరరావు, శ్రీ కలపాల సూర్యప్రకాశరావు, శ్రీ అప్పికట్ల జోసెఫ్, శ్రీమంటా కృష్ణమూర్తి, శ్రీ కొడాలి జగన్మోహనరావు, శ్రీ ఎం. వి. ఎన్. బ్రహ్మానందం ప్రభృతులు శ్రీ అంకినీడు విజయానికై కృషి చేయాలని కోరారు. శ్రీ అంకినీడు తమ విజయానికై తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

కంకిపాడులో

రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీకాకాని వెంకటరత్నం జనవరి 26న కంకిపాడులో కొత్త కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయానికి ప్రారంభోత్సవం జరుపుతూ శ్రీమతి ఇందిరాగాంధీ విధానాలను, ఉద్దేశ్యాలను వివరించారు. ఆయన కొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ మాగంటి అంకినీడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. శ్రీ అక్కినేని భాస్కరరావు, శ్రీ రేపాలబుచ్చిరామశేషయ్య శ్రేష్టి, శ్రీ అప్పికట్ల జోసెఫ్, శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు, శ్రీమాగంటి అంకినీడు, శ్రీపిడికిటి మాధవరావు ప్రభృతులు మాట్లాడారు. శ్రీ మాగంటి అంకినీడు గ్రామ కేంద్రంలో జెండా ఆవిష్కరించారు.

ఉయ్యూరులో

రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీకాకాని వెంకటరత్నం జనవరి 26న ఉయ్యూరులో కొత్త కాంగ్రెసు ఎన్నికల కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. శ్రీపిన్నమనేని కోటేశ్వరరావు జెండా ఆవిష్కరించి, సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. శ్రీయుతులు అప్పికట్ల జోసెఫ్, వి. నాగేశ్వరరావు, కలపాల సూర్యప్రకాశరావు ప్రభృతులు మాట్లాడారు. శ్రీ కాకాని రామమోహనరావు స్వాగతంచెప్పారు. శ్రీ బాలయ్య వందన సమర్పణ చేశారు.

రేపల్లెలో

బందరు పార్లమెంటు నియోజకవర్గం కొత్త కాంగ్రెసు అభ్యర్థి శ్రీ మేడూరి నాగే…

శ్రీరావు విజయానికి కృషి చేసే నిమిత్తం రేపల్లెలో శ్రీ వ్యాసరాజగోపాలరావు సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీ నరాలశెట్టి జోసెఫ్ అధ్యక్షత వహించారు. శ్రీ వాసుదేవరెడ్డి, శ్రీ ఏరాల వెంకటరామయ్య, శ్రీపి. దుర్గయ్య, శ్రీ వ్యాసేని రాజగోపాలరావు, శ్రీ సింగం బసవపున్నయ్య ప్రభృతులు శ్రీ నాగేశ్వరరావువిజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ ఏరాల వెంకటరామయ్య వందన సమర్పణ చేశారు.

టెక్కలిలో

టెక్కలిలో జనవరి 23న జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ జి. శ్రీరాములునాయుడు అధ్యక్షతన కొత్త కాంగ్రెసు కార్యకర్తల సమావేశం జరిగింది. శ్రీ సత్తారు లోకనాథం నాయుడు, శ్రీ తమ్మినేని పాపారావు (ఎం.ఎల్.ఏ.), శ్రీ మజ్జి తులసీదాసు, శ్రీ జి. శ్రీరాములు నాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు శ్రీ పిలకాని కృష్ణమూర్తి, ప్రభృతులు కొత్త కాంగ్రెసు లోక్‌సభ అభ్యర్థి శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. (ప్ర. వి.)

స్వతంత్రపార్టీ విజ్ఞప్తి

(1వ పేజీ తరువాయి)

పాత కాంగ్రెస్ ఎ. ఐ. సి. సి. 1970 జూన్ 28 నాటి తీర్మానం ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వావిక్ష కలిసి కార్యక్రమాన్ని ఆమోదిస్తూ, ఈ ఎన్నికల ప్రణాళికను ఆయా పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎం. ఆర్. మసాని విడుదల చేశారు. ప్రజలకు ప్రాముఖ్యం గల కొన్ని సమస్యలపై ఈ ఎన్నికల ప్రణాళిక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని పేర్కొన్నదని శ్రీ మసాని తెలియజేశారు.

ఏకు ఆకారంతో కూడిన ఈ ఎన్నికల ప్రణాళికలో శాంతిభద్రతల పరిరక్షణ, విద్య సాయం, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు సమర్థవంతంగా పనిచేసేటట్లు చూడటం, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, స్వాతంత్ర్యాన్ని కాపాడటం, ఇదివరకే గాను పౌరుల హక్కులపై ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడం మున్నగు విధి పున్నాయి.

ఒకసారి ఆస్తి హక్కును తొలగిస్తే ఇక పార్లమెంటులో మెజారిటీ తరువా ధర్మాలపై ఆధారపడవలసి వస్తుందని శ్రీ మసాని అన్నారు. ఆస్తి హక్కుల విషయంలో సహేతుకమైన విధ్వంసాలు రాజ్యాంగంలోనే ఉన్నాయని ఆయన తెలియజేశారు.

భూమికి సంబంధించిన చట్టాలనుగురించి ప్రస్తావిస్తూ, శ్రీ మసాని ఒక నిర్దిష్టమైన పరిమితిని దాటి పరిమితులను తగ్గించడానికి తాము వ్యతిరేకులమని తెలియజేశారు.

ఆస్తికి సంబంధించిన ప్రాథమిక హక్కును సవరించాలని ఫ్రంట్‌లోని ఎస్. ఎస్. పి. కోరడాన్ని గురించి ఒక విలేఖరి ప్రశ్నిస్తూ, ఎస్. ఎస్. పి. తీర్మానాన్ని తమ విధాన సమర్థిస్తారా అని అడగ్గా అందుకు శ్రీ మసాని ఫ్రంట్ పార్టీల మధ్య స్థానాల సర్దుబాట్లు ఉన్నవని అన్నారు. కాకుంటే గెలిస్తే కాని ఎస్. ఎస్. పి. అభ్యర్థులను బలపరిచే విషయం ఆలోచించవలసి చెప్పారు.

రైతులకు తన ఉత్పత్తులపై తగు లాభం చేకూరేటట్లు చూడటం ఎన్నికల ప్రణాళికలో మరొక అంశం. రైతులకు న్యాయమైన, సహేతుకమైన విలికల ధరలు. అవి అమ్మకాటుట్లు చూడటమే తమ లక్ష్యమని శ్రీ మసాని అన్నారు.

స్వతంత్రపార్టీ పాత కాంగ్రెసు కార్యక్రమాన్ని ఆమోదించిన విషయమై ఆ పార్టీతో పొత్తుకు అవకాశానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఒక విలేఖరి ప్రశ్నించగా, అందుకు శ్రీ మసాని "ఎన్నికల తరువాత ఈ అవకాశాన్ని గురించి పరిశీలించడానికి మనకు సమయమున్నదిమే. అయితే, ఇప్పుడున్న పార్టీలు కలిసిపోవే ఒక కొత్త పార్టీ ఏర్పడడానికి అంగీకారం కుదిరవలసి ఉన్నది" అని చెప్పారు.

పురుషోత్తపల్లి హరిజన పేటలో 42 ఇళ్ళు దగ్ధం

నిడదవోలు, జనవరి 28: నిడదవోలు సమీపంలోని గ్రామమైన పురుషోత్తపల్లి హరిజనపేటలో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించి 42 ఇళ్లు దగ్ధమైనాయి. మూడుమేకలు చనిపోయాయి. మొత్తం నష్టం రు. 50వేలు ఉండగలదని అంచనాగా తెలుస్తున్నది.

'పుట్టు వృద్ధు'

విక్టోరియా, బ్రెజిల్, జనవరి 28: ఒకానొక వింతవ్యాధి కారణంగా, అతిచిన్న వయస్సులోనే అకాలవృద్ధాప్యానికి గురి అయిన జూమార్ హెన్రిక్ సిల్వా అనే బాలుడు రెండురోజుల క్రితం ఇక్కడ తన ఇంటివద్ద ఆటలాడుకుంటూ, అకస్మాత్తుగా గుండెపోటువచ్చి మరణించాడు.

జన్మతహా అతని వయస్సు పన్నెండేళ్లే అయినా, శారీరకంగా అతడు తొంభై యేళ్ళ ముదివగ్గుగా మారిపోయాడని డాక్టర్లు చెప్పారు.

సిల్వాకు ఆరోనెల వయస్సులోనే దంత క్షయం ప్రారంభమయింది. పండ్లు వంకరలు తిరిగి, ఊడిపోయాయి.

రెండేళ్లు రాకముందే జుట్టునెరిసి పోయింది. పదేళ్లు వచ్చేసరికి చర్మం ఎండిపోయి శరీరంనిండా ముడతలు కనిపించాయి.

నూటికి, కోటికి ఎక్కడో, ఎవరికో గాని ఇటువంటి వ్యాధి రాదని, ఈ వ్యాధి సోకినవారు ఏడాదికి పదిపదేళ్ళు చొప్పున వయస్సు ముదిరిపోయి, ముసలివారై పోతారని వైద్యులు అన్నారు.

లోక్‌సభలో 450 స్థానాలపై నాలుగు పార్టీల ఫ్రంటు ఒప్పందం

మిగతా సీట్ల విషయంలోకూడా సర్దుబాట్లకు ప్రయత్నాలు: శ్రీ వాజ్‌పాయ్ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 28: లోక్‌సభకు జరుగనున్న ఎన్నికలలో మొత్తం 518 స్థానాలలో 450 స్థానాల విషయంలో నాలుగు పార్టీల ఫ్రంట్ మధ్య 'సంపూర్ణ ఒప్పందం' కుదిరినట్లు అఖిలభారత జనసంఘ్ అధ్యక్షుడు శ్రీ ఎ.బి. వాజ్‌పేయ్ నేడిక్కడ ప్రకటించారు.

ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నేడు సన్మానం యిచ్చిన విందులో శ్రీ వాజ్‌పేయ్ మాట్లాడుతూ మిగతా స్థానాల విషయంలో సర్దుబాట్లను అంగీకరించడానికి కూడా నాలుగు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఒప్పందం కుదరని సీట్ల విషయంలో అభ్యర్థులను నిలబెట్టడానికి ఆయా పార్టీలకు స్వేచ్ఛ వుంటుందని శ్రీ వాజ్‌పేయ్ చెప్పారు.

స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీ మసాని ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు లేనప్పటికీ ఆయనపై పోటీగా అభ్యర్థిని నిలబెట్టరాదని జనసంఘ్ నిర్ణయించిందని అంటూ ఆయనకు విజయం చేకూరాలనే కోరుకుంటున్నామని జనసంఘ్ అధ్యక్షుడు అన్నారు.

ఉమ్మడి ప్రకటన

ఎన్నికల విషయమై తమ నాలుగు పార్టీల ఫ్రంట్ నెగ్గితే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సాధ్యమైనంత త్వరలో ఒక 'ఉమ్మడి ప్రకటన'ను ఫ్రంట్ రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

జనసంఘ్ ప్రజాస్వామ్యం, జాతీయతకు అంకితమైందని శ్రీ వాజ్‌పేయ్ అన్నారు.

శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికలలో నెగ్గి తిరిగి అధికారంలోకి వస్తే, దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తుకే ప్రమాదకరమని ఆయన అన్నారు.

అధికారం అంతా తన చేతిక్కిందనుకో ట్టుకో ప్రయత్నడానికి తగిన విధ్వంసాల్ని చేసి, పార్లమెంటు అభిప్రాయాన్ని త్రోసిపుచ్చి ఆమె సంస్థానాధీశుల భరణాలను రద్దు చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేయడం ఒక నిదర్శనమని ఆయన అన్నారు.

ప్రతిపక్షం అంటూలో భంగపరచడానికి శ్రీమతి గాంధీ చేస్తున్న 'ఎత్తుల' గురించి శ్రీ వాజ్‌పేయ్ ప్రస్తావించారు. రేడియో, టెలివిజన్, ఫిల్మ్స్ డివిజన్ కూడా ప్రధాని తరపునే పనిచేస్తున్నాయని, యిది దేశానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

జనసంఘ్ ఎన్నికల ప్రణాళిక, సిద్ధాంతాలు హిట్లర్ ఆలోచనలకు ప్రతిబింబాలని అనిన శ్రీమతి గాంధీ విమర్శను శ్రీ వాజ్‌పేయ్ ఖండిస్తూ, శ్రీమతి గాంధీయే హిట్లరిజంకు ప్రభావితురాలయ్యారన్నారు.

ముంగేరు ఎన్నికలో శ్రీ టి.ఎన్. సింగ్ ఓటమి లోక్‌సభ ఎన్నికలకు సూచిక అన్న విమర్శను శ్రీ వాజ్‌పేయ్ ఖండించారు.

ఇది సంయుక్త విధాయక్‌దళ్‌కు తాత్కాలిక పరాజయం. దీని ఫలితం లోక్‌సభ ఎన్నికలపై వుండదు. శ్రీ సింగ్ ఓటమికి అనేక కారణాలున్నాయి. అక్కడ ధనాన్ని విచ్చలవిడిగా వాడారు. అధికార ప్రచారం విస్తృతంగా జరిగింది— అని ఆయన అన్నారు.

"ముంగేరు నుంచి పోటీ చేయడానికి ముందు శ్రీ సింగ్ మమ్ము సంప్రదించలేదు. ఆయన ఓడిపోతారని మేము ముందుగానే అనుకున్నాము" అని శ్రీ వాజ్‌పేయ్ అన్నారు.

నక్సలైట్ల విడుదల

(1వ పేజీ తరువాయి)

కూలుర్లైన వారిని తిరిగి కోర్టుకు హాజరు పరచడానికి నిర్ణయించినట్లు తెలియజేశారు.

1969 ఆగస్టు 21వ తేదీన శ్రీకాకుళం జిల్లా చాపర విజయవాడ కోర్టుకు తీసుకువెళ్తున్న ముగ్గురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారు హైదరాబాద్ నుండి ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం వెళ్తున్నారని పోలీసులు ఆరోపించారు. వీరితోపాటు అక్కడ నలుగురు నక్సలైట్లను అరెస్టు చేశారు. వారికి వ్యతిరేకంగా ఇండియన్ పీనల్ కోడ్ క్రింద కేసు తెచ్చారు. నవంబరు 27న ప్రాసిక్యూషన్ సాక్ష్యం ప్రారంభమైంది. మొత్తం 25 మంది సాక్షులలో ప్రాసిక్యూషన్‌కు 20 మందిని సాక్ష్యానికి ప్రవేశపెట్టింది.

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వై. మాధవరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. శ్రీ ఎం. శివరావు, కె. రామమోహనరావు ముద్దాయిల తరఫున వాదించారు. 21, 24, 28, 29 ఈ కోర్టు ఎదుట ముద్దాయిలు కేసును నడిపారు.

తీర్పు ప్రకటించిన అనంతరం ముద్దాయిలు విప్లవ గీతాలు పాడారు. మావో జిందాబాద్ నినాదాలు చేశారు. కోర్టు హాలు అంతా ప్రతిధ్వనించిపోయింది.

విచిత్ర నాగలి

ఈ నాగలితో రోజుకు 2 ఎకరములు గడ్డి లేకుండా దున్నవచ్చును.

గుంటూరు, జనవరి 27

వి. యం. శేషగిరి ఆండ్ కంపెనీ, గుంటూరు, మద్రాసు వారిచే తయారుచేయబడిన కేంబ్రిడ్జి ఇంటునాగలి, తెలుగు ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతిలలో ప్రకటించిన ప్రకారము ఈ కంపెనీవారు ఈ దినసరి వ్యవసాయదారులకు సిప్పాక అమ్మకము నిమిత్తం రైతులకు చూపించబడుచున్నది.

ఈ కంపెనీవారు ఈ వ్యవసాయ పరికరములను 23 సంవత్సరములనుండి తయారుచేయుచున్నారు. పోలసునాగలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డైరెక్టరుగారు vide circular No. L.DIS.I. తేదీ 30-12-68 మరియు పంచాయతీరాజ్ డిపార్టుమెంటు Planning మెమొరాండమ్ నెం. 1319 Programme/69-2 తేదీ 1-7-69 ద్వారా సిఫార్సుచేయబడి పంచాయితీసమితుల ద్వారా ప్రచారముచేయబడుచున్నది.

29—1—71 ముదినేపల్లి టి. డి.

30, 31—1—71 కైకలూరు టి. డి.

1, 2, 3—2—71 రాజమండ్రి, దివిటి పల్లి.

6—2—71 తెనాలి, టి. డి.

7, 8—2—71 బాపట్ల, ఒంగోలు.

చైనా ఆయుధాలతో ఉగాండాపై దాడికి టాంజానియా సన్నాహాలు

పదవీచ్యుతుడైన డాక్టర్ ఒబోటేకు టాంజానియా మంత్రివర్గం ఆహ్వానం

దార్ ఎస్ సలాం, జనవరి 28: పదవీచ్యుతుడైన ఉగాండా అధ్యక్షుడు మిల్టన్ ఒబోటే నిన్న నైరోబీ నుండి టాంజానియాకు విమానంలో వెళ్లిపోయారు. ఉగాండాలో నిన్న సాయంత్రం సైన్యం తాను ఒబోటే ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు రేడియోలో ప్రకటించింది.

టాంజానియా మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిపి డాక్టర్ ఒబోటేను ఆహ్వానించాలని నిర్ణయించిన తరువాత ఉపాధ్యక్షుడు రషీద్‌కవావా ఒబోటేకు ఫోనులో తన ఆహ్వానాన్ని అందజేశారు.

టాంజానియా అధ్యక్షుడు జూలియస్ నైరేరే భారత పర్యటనలో వున్నందున మంత్రివర్గ అత్యవసర సమావేశానికి హాజరు కాలేదు.

తిరుగుబాటులో 200 మంది మృతి

నైరోబీ, జనవరి 28: ఉగాండాలో జరిగిన సైనిక తిరుగుబాటులో దాదాపు 200 మంది ఒబోటే అనుకూల సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ తెలియ వచ్చింది.

శ్రీ కృష్ణమీనన్‌తో శ్రీ దామోదరన్ పొట్టి పోటీ

తిరువేంద్రం, జనవరి 28: లోక్‌సభకు జనరల్ ఎన్నికలలో కేరళ నుంచి పోటీ చేసే వారిలో అధికార కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ హెన్రీ ఆస్టిన్, ఇద్దరు కాంగ్రెస్‌యువజన నాయకులు శ్రీమతి లీలాదామోదరన్, శ్రీ సి.యం. స్టీఫెన్‌పున్నారు.

కాంగ్రెస్‌కు, ఫ్రంట్‌లో పార్టీలకుమధ్య సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందం ప్రకారం అధికారకాంగ్రెస్‌కు 19స్థానాలలో 7కేటాయించబడినవి.

తిరువేంద్రం నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ శ్రీ డి. దామోదరన్ పొట్టి పోటీ చేస్తారని పి. యస్. పి. నేడు ప్రకటించింది.

అక్కడినుంచి శ్రీకృష్ణమీనన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

కేరళలో మార్కిస్టుల ఫ్రంట్‌లో చీలికలు

వేరే సోషలిస్టు ఫ్రంట్ ఏర్పాటు

తిరువేంద్రం జనవరి 28: కేరళలో శాసనసభకు మధ్యంతర ఎన్నికల సమయంలో మార్కిస్టుపార్టీ నాయకత్వాన ఏర్పడిన నాలుగు పార్టీల ఫ్రంట్ నుండి కె. ఎస్. పి., కె. టి. పి. ఎస్. ఎస్. పి. లు నిన్న చీలిపోయి విడిగా సోషలిస్టు ఫ్రంట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి.

లోక్‌సభ ఎన్నికలలో తమతో సంప్రదించకుండానే మార్కిస్టు పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించినందుకు నిరసనగా ఈ పార్టీలు ఫ్రంట్ నుంచి చీలిపోయినాయి.

తమిళనాడు అధికార కాంగ్రెస్ కవి.టీ కార్యదర్శి రాజీనామా

శ్రీ సి. సుబ్రహ్మణ్యం వైఖరికి నిరసనగా శ్రీ కోసల్‌రామ్ చర్య

మద్రాసు, జనవరి 28: తమిళనాడు అధికార కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ కె. టి. కోసల్‌రామ్ నేడు తన పదవికి రాజీనామా చేశారు. సీట్ల సర్దుబాటు సమస్యపై డి. యం. కె. తో చర్చల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన శ్రీ సి. సుబ్రహ్మణ్యం పార్టీలో సహచరులతో సంప్రదించనందుకునిరసనగా శ్రీ కోసల్‌రామ్ రాజీనామా చేశారు.

('సీట్ల సర్దుబాటుపై అధికార కాంగ్రెస్' డి. యం. కె. ల తుదీ చర్చలు విఫల మైనవి).

శ్రీ కోసల్‌రామ్ విలేఖరులతో మాట్లాడుతూ తాను పార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేసినా, అధికార కాంగ్రెస్ సభ్యుడుగా వుంటూ నాటికి నాటుపాళ్ళ శ్రీమతి ఇందిరాగాంధీకే విశ్వసపాత్రుడుగావుంటానని ప్రకటించారు.

డి. యం. కె. తో చర్చలు విఫలం కావడం గురించి శ్రీ కోసల్‌రామ్ ప్రస్తావించి అందుకు కారణం శ్రీ సుబ్రహ్మణ్యం స్వార్థ పూరిత వైఖరేనని విమర్శించారు.

గత రెండు రోజులుగా ఇక్కడ డి. యం. కె. అధ్యక్షుడు శ్రీ కరుణానిధితో చర్చలు జరిపిన శ్రీ కోసల్‌రామ్, అధికార కాంగ్రెస్ గనుక తలాని నియోజకవర్గాలే కావాలని పట్టు బట్టకుంటే 10లోక్‌సభస్థానాలు, 18 అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని, కాని శ్రీ సుబ్రహ్మణ్యం కోయంబత్తూర్ లోక్‌సభ స్థానం తనకే ఇవ్వాలని పట్టుబట్టారని, ఆ స్థానం కమ్యూనిస్టులకు కేటాయించబడిందని వివరించారు.

మొదట రెండు నుంచి తర్వాత కరుణ్ నుంచి పోటీకి అంగీకరించిన శ్రీ సుబ్రహ్మణ్యం డి. యం. కె. కు ఇచ్చిన మాటను తప్పారని ఆయన చెప్పారు.

తాను గత రెండు రోజులుగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతోను, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్‌రామ్‌తోను మాట్లాడుతూనే వున్నానని, వారు కూడా కోయంబత్తూర్ స్థానం విషయమై ఆందోళన చెందుతున్నట్లు శ్రీ కోసల్‌రామ్ చెప్పారు.

శ్రీ సుబ్రహ్మణ్యం గనుక కోయంబత్తూర్ స్థానం గురించి పట్టుదల మానకుండావుంటే, తిరిగి చర్చలు సాగే అవకాశం గలదని శ్రీ కోసల్‌రామ్ చెప్పారు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు మంజూరు చేసిన నిధులు

వెంటనే విడుదల చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 28: రాష్ట్రంలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖలకు 1969—70 లో మంజూరు చేసిన నిధులను విడుదల చేయడంతోపాటు 1970—71 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తానికి అనుగుణంగా అదనపు నిధులు మంజూరుచేసే విషయంపై వెంటనే ఒకనిర్ణయం గైకొని ఈ సహాయం సమకూర్చాల్సిందిగా, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థల సహకార్య అధ్యక్షుడు శ్రీ అబుల్‌హసన్ నేడొక పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్న యూనిట్లకు ఆర్థిక సహాయం సమకూర్చాల్సి ఉన్నది. 1960—70 లో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు అనేక లక్షల రూపాయల సొమ్మును మంజూరు చేయడం జరిగింది, అయితే 1970 ఏప్రిల్ నుంచి బోర్డు పనిచేయకపోవడంవల్ల, తాని సంబంధిత యూనిట్లకు నిధులు సమకూరడానికి వీలులేక పోయిందని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల యూనిట్లకు ఈ నిధులు ఇంతవరకు సమకూరలేదని, శ్రీ అబుల్‌హసన్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

దీనికితోడు 1970—71 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా 69—70 నాటి నిధులు ఇంతవరకు సమకూరక పోవడం అలావుంచి వాటికి కాలదోషం పట్టే ప్రమాదం కూడా ఉన్నదని, తత్ఫలితంగా ఈ పరిశ్రమలు విశేషనష్టం పాలవ్వడమే గాక అనేకమంది నిరుద్యోగులయ్యే ప్రమాదం ఉన్నదని శ్రీ అబుల్‌హసన్ ఈ ప్రకటనలో హెచ్చరించారు.

1970—71 బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు ఎన్నో దరఖాస్తులు వచ్చి ఉన్నప్పటికీ, ప్రభుత్వం వెంటనే పూనుకొని నిధుల విడుదలకు తగు ఏర్పాట్లుచేస్తేనేతప్ప ఆ మొత్తం కూడా కాలదోషంపట్టి మురిగిపోయే ప్రమాదం ఉన్నదని శ్రీ హసన్ పేర్కొన్నారు.

గ్రహబలం

30-1-71 శనివారం

…ఉదయం చవితి 8—20, పూర్వాభాద్ర నక్షత్రం 6—20, …నకు 8—30, తరువాత ప్రయాణములు …ముగా గురించి వేయవచ్చును.

మేషం: కుటుంబం — ఆరోగ్యం— ఆర్థిక విషయాలు — త్రిపుట — శ్రమ, వృత్తిలో అధిక భారం వున్నా సక్రమ మార్గాలద్వారా ఆదాయం వుంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త మంచిది.

వృషభం: శత్రు రోగ ఋణాలలో గణనీయమైన ప్రభావం వుంటుంది. పట్టుదల — అధిక కోరికల వ్యధ, విలాసం ద్రవ్యం, వృత్తిలో వ్యాపారాదాయం, శుభ సూచక కార్యాలోచనలు సంభవం.

మిథునం: కళత్రారోగ్యం లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీ, వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమాలు పున్నా తగిన ఆదాయం లభిస్తుంది. శత్రు రోగ ఋణాల ప్రభావం అణగి వుంటుంది. నూతన వస్తువులు కొంటారు.

కర్కాటకం: శత్రు రోగ ఋణాలను గూర్చి ఆలోచన లుంటాయి. కాని క్రమంగా వాటి ప్రభావం తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలలో పోటీవున్నా, ఆదాయం కలిగిస్తుంది. శుభ పుణ్య కార్యాలోచనలు సాగిస్తారు. సంఘ గౌరవం సంభవం.

సింహం: సంఘంలో పలుకుబడి, గౌరవాదరాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలు అదృష్టవంతంగా వుంటాయి. ధర్మ కార్యాలపై ఆసక్తి కలుగుతుంది. విద్యా వినోదాల ప్రసంగంతో కాలం గడుపుతారు.

కన్య: కళత్రారోగ్యం అసంతృప్తికరంగా వుంటుంది. సాహస కార్యాలు ఫలిస్తాయి. శత్రు పరాజయం, వ్యవహారానుకూలత కీర్తి ప్రతిష్టల వృద్ధి సంభవం.

తుల: కుటుంబ ఆర్థిక సమస్య లుండవచ్చు. కాని ఏమయినా కేదో విధమయిన డబ్బు సర్దుబాటవుతుంది. వివాదాలకు దూరంగా వుండటం మంచిది. విశాఖవారికి మెలకువ అవసరం.

వృశ్చికం: కుటుంబ సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు, మాటలలో పొరబాటు, వాక్కుల వల్ల సంభవించవచ్చు. ఉష్ణ ప్రకోపం వల్ల ఆరోగ్య బాధలుండవచ్చు. వృత్తిలో శ్రమ తీరిక వుండదు. విశాఖవారికి జాగ్రత్త సూచన.

ధనుస్సు: ఆరోగ్యం లోపిస్తుంది. గృహ సంబంధమయిన, శుభ పుణ్య కార్య సంబంధమయిన ఖర్చులు అధికంగా వచ్చేవకాశాలు. బంధు మిత్రుల భారం పైబడవచ్చు.

మకరం: యత్న కార్యసిద్ధి, శత్రు పరాజయం వ్యవహార విజయం, స్థిరాసి తూలంగా ఆదాయం, వృత్తి ఉద్యోగాభి వృద్ధి సంభవం.

కుంభం: సాహస కార్యజయం, వ్యవహార విజయం, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, శుభ గౌరవం కీర్తి ప్రతిష్టల వ్యాప్తి. శుభవార్తా శ్రవణం—సంభవం.

మీనం: రాజయోగ కరమయిన రోజు. వృత్తి ఉద్యోగాభివృద్ధి, అదృష్టయోగం, శుభ పుణ్య కార్యాచరణ. బంధు మిత్రులతో విందు వినోదాలు. కుటుంబ సౌఖ్యం, సంఘంలో కీర్తి ప్రతిష్టల వ్యాప్తి—…

మళ్లీ బుష్‌దే ముందంజ!

భారత దేశంలో మొదటి సారిగా

ఒక బాండు సెట్టు ధరకే, రెండు బాండుల పోర్టబుల్ ట్రాన్సిస్టరు సెట్టును బుష్ ప్రవేశ పెడుతోంది

25, 31 మరియు 41 మీటరు బాండుల మీద, సిలోను, బిబిసి, ఇంకా ఇతర విదేశ కేంద్రాలెన్నో, మీ చెప్పు చేతల్లోకి వస్తాయి.



బుష్ బ్యారన్

*లైసెన్సు ఫీజు కూడా సగమే...రు. 15/- కాదు, రు. 7.50 మాత్రమే... ఏడాదికి రు. 7.50 …

ancin/…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అటవీ శాఖ
ప్రభుత్వ వ్యాపార మండలి

ఇంతకుముందు అమ్మకముకాని తునికి ఆకుల యూనిట్లలో తునికి ఆకులు కొనుగోలు చేయుటకుగాను టెండర్లు కోరబడినవన్నీ టెండర్లు ది 3—2—71 వ తేదీన సాయంత్రం 5 గం. ల వరకు ప్రభుత్వ వ్యాపార మండలి, అటవీశాఖాధికారి కార్యాలయములో స్వీకరించబడునని తెలియజేయడమైనది. టెండర్లు 4—2—'71 వ తేదీ పుదయం 9 గం. ల నుండి అటవీశాఖ ప్రధానాధికారి కార్యాలయము, హైదరాబాదులో తెరువబడును. పూర్తి వివరములు డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, రహమానూడెక్కన్, సియాసత్ పత్రికలలో 28, 29, 30 జనవరి, 1971 లలో ప్రకటించ బడినవి.

అటవీ శాఖాధికారి,
ప్రభుత్వ వ్యాపారమండలము,
హైదరాబాదు—4.

RAJASTHAN STATE LOTTERIES

26-1-1971 తేదీని జరిగిన
డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం. C-186209
4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—
D-381581 E-408188
A-075669 B-279503
20 బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లువచ్చిన టిక్కెట్లకు.
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
చదవండి

సంగ్రహ ప్రకటనలు

జ్యోతిష్యము
అదృష్ట ఫలితములు

త్రమ తమ అదృష్టం తెలుసుకోగోరు వారు ఒక కార్డుపై మీ పేరు, తండ్రి పేరు, ఒక పుండు పేరు, మమారు వయస్సు మా పరి అడ్రస్సు వ్రాసి పంపితే, మా వంశ తరతరాలుగా వస్తున్న కేరళ జ్యోతిశ్శాస్త్రము ప్రకారము, వ్యాపారము, ఉద్యోగం, వ్యవహారములు, ఆరోగ్యము, వివాహం, సంతానం స్త్రీసౌఖ్యములు, లాటరీ, ధన అదృష్ట వివరములు దూరయాత్రలు, వగైరాలు, 12 నెలలకు ఫలితములు వ్రాసి, వీ.పీ. చేయబడును. ఖర్చు రు.2—40. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యం. ఖాసిం (బి. ఏ), జ్యోతిష్య పండితులు చిత్తూరు పేట, గుంటూరు—1 (ఏ. పి)

ఏజంట్లు కావలెను
జపాన్ మోడల్ 4 బాండ్ నేషనల్ ట్రాన్సిస్టర్ అమ్ముటకు కమిషన్‌పైనగాని నెలకు రు. 400/— జీతంపైగాని పార్టు మరియు ఫుల్‌టైం ఏజంట్లు కావలెను. ఉచితవివరాలకు, శాంపిల్‌కు వ్రాయండి.
AIR LINKERS (APV),
Post Box 719, New Delhi-1.

వేలం నోటీసులు
తాడిపత్రి మునిసిపాలిటి

తాడిపత్రి మునిసిపాలిటీ యొక్క ఈ క్రింద చూపబడిన గుత్తలనుండి ఫీజు వసూలు చేసుకొను హక్కు 15.2.1971 తేదీ సోమవారం సా. 3గం.ల నుంచి సెక్రటరీ గారిచే గాని, వారి అనుమతి పొందబడిన వారిచేగాని బహిరంగముగా పురపాలక సంఘ (ఆఫీసు నందు) కార్యాలయము నందు వేలం వేయబడును. సదరు గుత్తల షరతులు వగైరాల వివరములు పురపాలక సంఘ కార్యాలయము నుండి పనిచేయు కాలమున పొందవచ్చును.

1) శనివారపు సంత మార్కెట్టు
2) దినకూరగాయల మార్కెట్టు అండ్ రోడ్డు మార్జినులలో వస్తువుల అమ్మకమునకు ఫీజు.
3) నెయ్యిగల టిన్నులు, ముంతలపై ఫీజు వసూలు చేసుకొను హక్కు
4) 2వ వార్డు మాంసపు మార్కెట్టు
5) 11వ వార్డు మాంసపు మార్కెట్టు
6) జంతువధశాల
7) డిపార్టు మెంటల్ బంకులు
8) బస్సుస్టాండు ముందర భాగమున మన్న బిల్డింగులు (షాపు రూములు) 1, 2, 3, 4, 5, 6, 7, 8
9) సి.బి. రోడ్డు లోని బిల్డింగులు (షాపు రూములు)
10) మునిసిపల్ రాణి క్యాంటిన్ రూము.

(సం) ఎం. ఓబయ్య,
సెక్రటరీ.
పురపాలకసంఘ కార్యాలయం,
తాడిపత్రి 25—1—1971

ఎడ్యుకేషనల్
హోమియోపతి

హోమియోపతిలో (తెలుగు ఇంగ్లీషు, తమిళము, కన్నడం) ఇండియాలో సమర్థమైన మంచి పోస్టల్ ట్యూషను. ప్రాస్పెక్టసుకు వ్రాయండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, 6 స్ప్రింగర్ వీధి మద్రాసు—1.

డ్రాయింగు అండ్ అగ్రికల్చర్ ఇన్‌స్ట్రక్టర్లుగను, ఫీల్డుమెన్ గ్రేడ్—2 గను, ఫారం అసిస్టెంట్స్ గను, ఫీల్డు అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు 4 నెలలు శిక్షణపొంది ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు హాజరు అగుటకు 8 వ క్లాసు ప్యాసు, పి.యు.సి.లోపు విద్యార్హతలు గల అభ్యర్థినీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టలు, మెరిట్ స్కాలర్‌షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ. గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు పోస్టల్ ట్యూషన్ కూడ కలదు.

1. తిలక్‌రోడ్— అనంతపురం, 2. మెయిన్‌రోడ్—అమలాపురం, 3. కాకినాడ 4. భీమవరం 5. గుడివాడ 6. ఒంగోలు 7. మచిలీపట్నం 8. నర్సారావుపేట 9. విశాఖపట్నం 10. కడప 11. నిజామాబాద్ 12. నల్గొండ మొదలగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్సు దిగువ హెడ్డాఫీసుకు రు. 1— ఎం.ఓ.చేసి పొందవలెను.

S.S.V. Ag. T. INSTITUTE,
Ramaraopeta, KAKINADA-4.

టెండరు నోటీసులు
విజయవాడ మునిసిపాలిటి

స్టేషనరీ సామానులు, ప్రింటింగు, బైండింగు, పాత పుస్తకముల బైండింగు 1971—72 సం.నకు సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు విజయవాడ మునిసిపల్ సెక్రటరి గారిచే ది 15.2.71 సా.3గం.ల వరకు ఆయన ఆఫీసులో తీసుకొనబడును. టెండర్లు అదేరోజున సా. 4 గంటలకు హాజరైన టెండరుదర్ల సమక్షములో తెరువబడును.

టెండరు ఫారము, షరతులు ఒక్కొక్కదానికి రు 3 — వంతున చెల్లించి (ఏ పరిస్థితిలో వాపసు చేయబడదు) దరఖాస్తు మీద పొందవచ్చును.

(సం) ఎం.ఎస్. సుందరమూర్తి,
సెక్రటరీ—ఇన్‌చార్జి

విశాఖపట్టణం మునిసిపాలిటీ

1971—72 సంవత్సరానికి ఈ క్రింద వివరించబడిన వస్తువులు సప్లయి చేసే నిమిత్తం విశాఖపట్నం మ్యునిసిపాలిటీ "సెక్రటరీ" గారిచే 15—2—1971తేదీమధ్యాహ్నము 3 గంటలకు మ్యునిసిపల్ ఆఫీసులో సీలువేయబడిన టెండర్లు స్వీకరించబడును.

1 జనరల్ స్టేషనరీ వస్తువుల సప్లయి.
2 ఇంజనీరింగ్ స్టేషనరీ వస్తువుల సప్లయి.
3 స్పెషల్ రైటింగ్ స్టేషనరీవస్తువులసప్లయి.
4 ప్రింటింగ్, బైండింగుపని.

టెండరు ఫారాలు, షరతులు మ్యునిసిపల్ ఆఫీసు, విశాఖపట్నం నుంచి ఆఫీసు పనిచేసే ఏ రోజుననైనా రు 4 (నాలుగు రూపాయలు మాత్రం) చెల్లించి 12—2—1971వరకు కావలసినవి పొందవచ్చును. టెండర్లు అదే రోజున సాయంత్రం 4—00గంటలకు హాజరైన టెండరుదారుల లేదా వారి అధికారం పొందిన ఏజంట్ల సమక్షంలో మ్యునిసిపల్ ఆఫీసువద్ద సెక్రటరీగారిచే తెరువబడును.

మ్యునిసిపల్ ఆఫీసు, (సం) ఎం.ఏ.జబ్బార్
విశాఖపట్నం. సెక్రటరీ, ఎంపి.
22—1—71.

అద్దెకు
అద్దెకు ఇవ్వబడును

విజయవాడ—1 లోని రాజారంగయ్యప్పారావు వీధిలో గల డో.నెం. 11—22—10రు ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి. విజయవాడ బిల్డింగు యొక్క చ.గ.220—2/3 విస్తీర్ణములో గల గ్రౌండ్ ఫ్లోరు ఆఫీసుకు అద్దెకు ఇవ్వబడును. అధునాతన సౌకర్యములు కలవు. వివరములకు బ్యాంకు పనిచేయు కాలములో గం. 11 నుంచి 5 వరకు కార్యదర్శి గార్ని సంప్రదించవచ్చును.

(సం) తేజోమూర్తుల సూర్యనారాయణ,
కార్యదర్శి.
(సం) బొట్టా కొండలరావు,
ప్రెసిడెంట్.

పాలిసీ పోయినది
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ డివిజనల్ ఆఫీసు

శ్రీ షేక్ అబ్దుల్‌ఖాదర్, మటన్‌మర్చంట్ మున్సిపల్ మార్కెట్, కడప పేర మాచే జారీ చెయ్యబడిన పాలసీ నెం. 12695907 పోయినట్లు నోటీసు ఇవ్వబడినందున ఈ తేదీ నుంచి మాకు ఒక నెల రోజుల లోపుగా ఎట్టి అక్షేపణలు అందని పక్షంలో డూప్లికేటు పాలిసీ జారీ చెయ్యబడును.

హైదరాబాద్—4 (సం) ఎస్.ఎస్. ఇచన్,
25.1.1971 డివిజనల్ మేనేజరు.

సూయజ్‌లో నౌకాయాన స్వేచ్ఛపై ఈజిప్టు వైఖరి

స్పష్టంచేయాలని ఇజ్రేల్ లేఖ; ప్రస్తుత యుద్ధ విరమణ పొడిగించబడే సూచనలు

ఐక్యరాజ్యసమితి, జనవరి 28: పశ్చిమాసియాలో శాంతియుత పరిష్కారానికి యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ ప్రతిపాదించిన ఆరు సూత్రాల పథకానికి ఇజ్రేల్ నిన్న సమాధానం ఇస్తూ సూయజ్‌లో నౌకాయాన స్వేచ్ఛ విషయంపైన, శాంతియుతంగామనుగడ సాగించడానికి ఆయా దేశాలకు గల హక్కులపైన అరబ్ దేశాల వైఖరిని స్పష్టం చేయవలసినదిగా కోరింది. అయితే 1967 జూన్ యుద్ధంలో ఆక్రమించుకొన్న అరబ్ భూభాగాలన్నింటినుంచి, తన సేనలన్నిటిని ఉపసంహరించే విషయంపై ఇజ్రేల్ ఖచ్చితంగా ఒక వాగ్దానం చేయాలన్న అరబ్‌దేశాల ప్రధానమైన కోర్కెను గురించి ఇజ్రేల్ తన లేఖలో ఎట్టిప్రస్తావన చేయలేదని అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

ఇజ్రేల్ పంపిన ఈ లేఖను ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత గున్నార్‌జారింగ్, అరబ్ రిపబ్లిక్ ప్రతినిధి డాక్టర్‌మహమ్మద్ ఎల్—జయ్యాత్‌కు నిన్ననే అందజేశారు.

వివాద పరిష్కారావకాశాలను గురించి గతంలో కంటె మరింత ఆశావహంగామాట్లాడడానికి, తగినంత హేతువేమీ కనిపించడం లేదని శ్రీ మహమ్మద్ ఎల్—జయ్యాత్‌పత్రికా విలేఖరులకు చెప్పారు

"గున్నార్ జారింగ్‌తో నేను జరిపిన సంభాషణలు కొత్త ఆశలకు అవకాశం కల్పిస్తున్నాయనిచెప్పడానికి ఏ విధంగా కూడా ఇంత వరకు ఆధారం నాకు కనిపించలేదు" అని అన్నారు ఆయన.

అయితే, ఇజ్రేల్ వైఖరిని గురించి డాక్టర్ మహమ్మద్ ఎల్—జియ్యాత్ గతంలో మాదిరి మరీ అంత తీవ్రంగా విమర్శించలేదని, ప్రస్తుత యుద్ధ విరమణఒప్పందాన్ని ఫిబ్రవరి 5వ తేదీ దాటి పొడిగించడానికి—నెమ్మదినెమ్మదిగా దారి సుగమ మవుతున్నట్లు భావించడానికి ఇది అవకాశం కల్పిస్తున్నదని దౌత్యవర్గాలకు చెందిన రాజకీయ పరిశీలకులు ఆశాభావం వెలిబుచ్చారు.

ఇది ఇలా ఉండగా నాలుగు అగ్రరాజ్యాలకు చెందిన సమితి ప్రతినిధులు నిన్న మధ్యాహ్నము సమావేశమై యుద్ధవిరమణ గడువు పొడిగించడానికి గల అవకాశాలను గురించి జారింగ్ శాంతి సంప్రతింపుల ఫలితాలను గురించిరెండు గంటల సేపుచర్చలు జరిపారు.

సోవియెట్ ప్రతినిధి శ్రీ జాకబ్ ఏ. మాలిక్ నివాస భవనంలో, ఫిబ్రవరి 4వ తేదీన, తిరిగి సమావేశం జరుగుతుందని పేర్కొనడం మినహా, ఈ సందర్భంలో ప్రత్యేకమైన ప్రకటన ఏదీ వెలువడ లేదు.

ప్రస్తుత యుద్ధ విరమణ గడువు ఇక కొద్ది గంటలతోముగియ నున్న దనగా ఫిబ్రవరి 4వ తేదీన అగ్రరాజ్యాల ప్రతినిధులు తిరిగి సమావేశం జరుపుతున్నారన్న మాట.

సూట్ కేసులో పులిపిల్లలు!

కలకత్తా, జనవరి 28 ఇక్కడ డమ్‌డమ్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గతరాత్రి ఒక విమాన ప్రయాణికునిసూట్‌కేస్ తెరచి చూస్తే అందులో రెండు చిన్న పులిపిల్లలు బయట పడినవి. ఆ పులిపిల్లల వయసు రెండు నెలలు.

రోమ్ వెళ్లే విమానంలో వెళ్ల వలసిన ఈ ఇటాలియన్ ప్రయాణికుడిని విచారణకై నిలిపివేశారు.

అతని మరొక సూట్‌కేసులో అధికారులు చిరుతపులి, పెద్దపులుల చర్మాలను కూడా స్వాధీనం చేసు కున్నారు.

ఇంటర్మీడియట్ విద్యాబోర్డు సభ్యుల నియామకం

హైదరాబాద్, జనవరి 28 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ విద్యా వ్యవహారాల పరిశీలక బోర్డును గవర్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రింది సభ్యులను బోర్డుకు నామినేట్ చేశారు.

అర్థికశాఖ ప్రతినిధి కుమారి బాలాదేవి (సలహాదారిణి), కందుకూరు కాలేజీ ప్రిన్సిపాల్, శ్రీ టి. కె. కృష్ణస్వామి, న్యూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ సి. సుదర్శన్, భూపతంగజ్ఞానియరుకాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ టిన్. ఉడపాచార్, పాందర్లి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ టి. వి. నారాయణ, బందర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి కె. ఎం. సుగుణ నరసన్నపేట కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ ఎం. రామారావు. చిత్తూరు కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ జి. సుబ్రహ్మణ్యం, తాడిపత్రి జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ శేషన్న.

విద్యామంత్రి బోర్డు చైర్మన్‌గా వుంటారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి (ఎక్స్ అఫీషియో సభ్యుడు) బోర్డుకు ఉపాధ్యక్షులుగా వుంటారు.

న్యూఢిల్లీ, జనవరి 28: భూటాన్ జాతీయ అసెంబ్లీకి చెందిన 15 మంది సభ్యులు గల ప్రతినిధివర్గం ఒకటి నిన్న ఇక్కడ విద్యా, యువజనశాఖల సేట్‌మంత్రి శ్రీ భక్తదర్శన్‌ను కలుసుకున్నది. వీరు విద్యా, సాంస్కృతిక విషయాలపై చర్చలు జరిపారు.

బాత్ రూమ్‌లో మాజీ అధ్యక్షుని దుర్మరణం

మెక్సికోసిటీ, జనవరి 28: గాటిమాలా మాజీ అధ్యక్షుడు శ్రీ జాకోబ్‌ఆర్బెంజ్ నిన్న ఇక్కడ తమ నివాస భవనంలోని, స్నానాలగదిలో, వేడినీళ్ల తొట్టిలోమునిగి చనిపోయారు. ఆయన వయస్సు 57.

మరుగుతున్న వేడినీళ్ళు, ఆవిరికిఆయన శరీరం కాలిపోయి, బొబ్బలెక్కినట్టు వైద్యులు చెప్పారు.

మరణ కారణాలపై దర్యాప్తు జరుగుతున్నది.

పదవీచ్యుతుడైన శ్రీ జాకోబ్‌ఆర్బెంజ్ ఆరు నెలల క్రితం తిరిగి ఇక్కడికివచ్చే వరకు యూరప్‌లో కొన్నాళ్లు, ఆ తర్వాత క్యూబాలోను ప్రవాస జీవితం గడిపారు.

ఉదర సంబంధమైన వ్యాధివల్ల గత అక్టోబర్‌లో మాత్రం ఒక సారి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు అంతకు తప్ప ఇటీవల ఆయన ఎటువంటి అస్వస్థకు గురికాలేదని ఆయనకుమార్తె అన్నది.

బలవర్ధకాహార సమస్య పరిష్కారానికి కృషి

హైదరాబాద్‌లో ప్రప్రథమ ఆసియా కాంగ్రెస్‌ను ప్రారంభిస్తూ శాస్త్రజ్ఞులకు గవర్నర్ విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 28: ఆసియా ఖండంలోని విదేశంలోనైనా ఆహారం, బలవర్ధక ఆహార సమస్యలను ఆహారోత్పత్తిని పెంచడంద్వారానేగాక, ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగు పరచడంద్వారా పరిష్కరించాలని నేడు గవర్నర్ శ్రీ ఖండూభాయ్‌దేశాయ్‌సూచించారు.

బలవర్ధక ఆహార సమస్య కేవలం ఒకజాతికి చెందినట్టిదిగానీ, ఒక ప్రాంతానికి చెందినట్టిది గానీకాదు. అది ప్రపంచ సమస్యఅని నేడిక్కడ ఆసియా 'పోషకాహార' కాంగ్రెస్ ప్రప్రథమ మహాసభకు ప్రారంభోత్సవం చేస్తూ గవర్నర్ ఉద్ఘాటించారు.

వర్ధమానదేశాలు, అభివృద్ధిచెందిన దేశాలు ఈ సమస్యను కొద్దిగానో, గొప్పగానో అన్నీ ఎదుర్కొంటున్నందున, ఈ సమస్యను ప్రపంచ దేశాలన్నీ కలిసి పరిష్కరించేందుకు ఒక బృహత్ పథకం గూర్చి ఆలోచించవలసినఅవసరం ఉందని ఆయనఅన్నారు. ఈ సభలో ప్రపంచంలో 23 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

అయిదు రోజులపాటు జరిగే ఈ మహాసభ రేపు ప్రారంభ మవుతోంది. ప్రతిరోజూ రెండేసి చొప్పునగోష్ఠి కార్యక్రమాలుపుంటాయి.

బలవర్ధకాహార లోపాన్ని రూపుమాపడానికి ఆసియాలోని పరిపాలనా నిర్వాహకులు, శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు, ప్రణాళికా నిపుణులు కృషి చేయాలని, ఇది వారికి ఏకైక బృహత్తరమయిన సవాలు అని శ్రీ ఖండూభాయ్ అన్నారు. ఆయాదేశాల స్వతసిద్ధమయిన ఆహార అలవాట్లకు అనుగుణంగా ప్రజల బలవర్ధక ఆహార స్థితిని మెరుగుపరచడానికి వ్యూహమైన పథకాన్నిగూర్చి యోచించాలని ఆయన శాస్త్రజ్ఞులకు విజ్ఞప్తి చేశారు.

తొలుత ప్రతినిధులకు విద్యా మంత్రి శ్రీమతి రోడామిస్త్రీ స్వాగతం చెప్పారు. పోషకాహార శాస్త్రాల అంతర్జాతీయ సంఘం ఆధ్వర్యాన న్యూట్రిషన్‌సొసైటీ, నేషనల్ సైన్సు అకాడమీ వారు ఈ సభను నిర్వహిస్తున్నారని అన్నారు.

హైదరాబాద్‌లో ఈ సభను ఏర్పాటుచేయడానికి ఒక ప్రత్యేకతవుందని జాతీయ బలవర్ధకాహార పరిశోధనాసంస్థవున్న ఈ నగరంలో, సుసంపన్నమైన సంస్కృతి శేషాలు గల చరిత్రాత్మకమయిన ఈ నగరంలో ఈ సభ జరగడం ఎంతైనా తగివుందని ఆమె అన్నారు.

నేడే పాతకాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 28: సంస్థా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు నేడు లాంచనంగా ఆమోదించింది.

నేడు స్వతంత్రపార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నందున, ఈ రెండు ప్రణాళికల ప్రకటనకు పత్రికలలో స్థలాభావంవుంటుందని, పాత కాంగ్రెస్ ప్రణాళిక విడుదలను రేపు ఉదయంవరకు నిలిపివేశారు.

గ్రామాలలో పోస్టాఫీసుల ఏజెంట్లకు ఇంటరిం రిలీఫ్

1970 మార్చి 1 నుండి సబ్ పోస్టుమాస్టర్లకు రు. 8, ఇతరులకు రు. 4 చొప్పున మంజూరు

ఢిల్లీ, జనవరి 28: తంతితపాలాశాఖ సర్వీసులకు చెందకుండా దేశంలో మూరుమూల గ్రామాలలో సబ్ పోస్టుమాస్టర్లు మొన్నగు ఉద్యోగాలలో పోస్టల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న దాదాపు 1,90,000 మందికి 1970 మార్చి 1 నుండి నెలకు నాల్గు రూపాయలు మొదలు ఎనిమిది రూపాయలవరకు 'ఇంటిరింరిలీఫ్'ను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ప్రకటించింది.

పోస్టల్ డిపార్టుమెంటు సర్వీసులకు చెందని ఇట్టిపోస్టుమాస్టర్లు, సార్టర్లు, రికార్డు గుమాస్తాలకు నెలకు రు. 8 లు. ఇంటిరిం రిలీఫ్ ఇస్తారు. ఇతర ఏజెంట్లకు నెలకు రు 4 లు ఇస్తారు.

ఇట్టి ఇంటరింరిలీఫ్ వల్ల ప్రభుత్వానికి అదనంగా ఏటా రు 92 లక్షలు ఖర్చు అవుతుంది.

ఇట్టి ఏజెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ఇతరులు ఎవరైనా నిమిత్తం లేకుండ అందరికీ ఒకచేమాదిరి ఇంటరింరిలీఫ్ ఇస్తారు.

తంతితపాలా బోర్డు మాజీసభ్యుడు శ్రీ మదన్‌కిశోర్ అధ్యక్షతన ఏర్పడిన ఏకసభ్య సంఘ సిఫార్సుల ననుసరించి ఈ ఇంటరింరిలీఫ్ మంజూరుచేశారు.

గమనిక
ద్రాక్ష పెంపకందారులకు,
కెమికల్ డీలర్లకు
నాణ్యమైన
కాపర్ సల్ఫేట్‌కు
ఉత్పత్తిదారులకు వ్రాయండి
పోస్టుబాక్సు నెం. 2660, బొంబాయి—2

నెలకు రు. 5/- లు
జపాన్ మోడల్ ట్రాన్సిస్టరు
3 బాండ్, ఆల్ ట్రాన్సిస్టరు ఆల్ వరల్డు ధర రు. 325 నెలసరి రు 5/— వాయిదాలలో కొనుడు.



PLAZA ELECTRONICS,
P.B. 2106, Delhi-7

రాష్ట్రంలో లక్ష 30 వేల టన్నుల బియ్యం సేకరణ

హైదరాబాద్, జనవరి 28: ఆహారధాన్యాల కార్పొరేషన్ గత నవంబరు 1 నుండి నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో లక్ష 30 వేల టన్నులబియ్యాన్ని సేకరించిగలిగినట్లు కార్పొరేషన్ ప్రాంతీయ మేనేజర్ శ్రీ బ్రిగేడియర్ జి. యం. సయూద్ నిన్న విలేఖరులకు తెలిపారు.

ఈ సంవత్సరం పంట బాగున్నదని, తమ సంస్థ ప్రప్రథమంగా వివిధ సహకారసంఘాల నుంచి లక్ష 20వేల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని ఆయన చెప్పారు.

ధాన్యం మరపట్టించ డానికి కార్పొరేషన్, ప్రైవేటు మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ సయూద్ చెప్పారు.

నిజామాబాద్, నెల్లూరులలో కార్పొరేషన్‌కు స్వంత మిల్లులున్నట్లు, మూడవది మిర్యాలగూడలో ఫిబ్రవరిలోను, నాల్గవది సత్తెనపల్లిలోను త్వరలో ప్రారంభంకాగలదని, ఒక్కొక్క మిల్లు రోజుకు 4 టన్నుల ధాన్యాన్ని మరపట్టగలవని ఆయన చెప్పారు.

కార్పొరేషన్‌కు రాష్ట్రంలో వివిధప్రాంతాలలో 31,500 టన్నులను నిల్వ చేయుగల గిడ్డంగులు గలవని, రాజమండ్రి, వరంగల్‌లో కొత్తగా నిర్మించబడగలవని ఆయన తెలిపారు.

తెలంగాణా విద్యార్థి సంఘం నుంచి మల్లికార్జున్ బహిష్కరణ

హైదరాబాద్, జనవరి 28 : తెలంగాణా విద్యార్థి మండలి (టి. ఎస్. సి.) గత ఆదివారం ఏర్పాటు చేసిన "రాష్ట్ర మహాసభ" విద్యార్థి సంఘం నుంచి శ్రీ మల్లికార్జున్‌ను బహిష్కరించింది. ప్రజాసమితి టిక్కెట్టుపైన మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయన అంగీకరించినందువల్ల ఆయన ఇంకెంతమాత్రమూ విద్యార్థికాదని సమావేశం ఏకగ్రీవంగా ఆయనను బహిష్కరించింది.

ప్రత్యేక తెలంగాణాకోసం ఆందోళన చేస్తున్న చిన్న చిన్న విద్యార్థి బృందాలన్నింటినీ సమావేశం రద్దుచేసి, "విస్తృత ప్రాతిపదికపైన తెలంగాణా విద్యార్థుల కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది.

శ్రీ మల్లికార్జున్‌ను బహిష్కరిస్తున్నట్లు టి. ఎస్. సి. కి చెందిన శ్రీ మూర్థాన్‌రెడ్డి మరొక ఎనిమిదిమంది విద్యార్థి నాయకులు ప్రకటించారు.

ఈ సంఘం కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తారు.

బస్సు ప్రమాదంలో స్త్రీ దుర్మరణం

చీరాల, జనవరి 28: జనవరి 27వ తేదీ ఉదయం చీరాల—వోడరేవు సిటీబస్సు క్రిందపడి ఒక స్త్రీ మరణించింది. (మ. వి)

సికిందరాబాద్ సీటుకు రాష్ట్ర విద్యామంత్రి కుమారుని పోటీ

హైదరాబాద్, జనవరి 28 : మధ్యంతర ఎన్నికలలో సికిందరాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ సిండికేట్ సభ్యుడు శ్రీ పి. వి. రంగారావు నిన్న ప్రకటించారు.

సికిందరాబాదు, హైదరాబాదు స్థానాలలో ఇండిపెండెంటు అభ్యర్థులను కొత్త కాంగ్రెసు బలపరచ గలదని ముఖ్యమంత్రి ఇటీవల ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసిన విషయం పాఠకులకు విదితమే.

విద్యార్థి నాయకుడైన శ్రీ రంగారావు తనకు అనేకమంది విద్యార్థుల మద్దత్తు కలదని, అంతే కాకుండా అనేక రాజకీయ పార్టీలు తనపై తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టే అవకాశం లేనే లేదని వివరించారు.

ఓట్ల లెక్కింపు విధానంలో మార్పు

న్యూఢిల్లీ, జనవరి 28 : మార్చి నెలలో జరుగనున్న ఎన్నికలలో వోట్ల లెక్కింపునకు నూతన పద్ధతిని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. సమాజంలో బలహీనవర్గాలకుచెందినవారు ఎన్నికలలో ఒత్తిడికి, బెదిరింపులకు లోనుకాకుండా చూడటానికై ప్రభుత్వం వోట్ల లెక్కింపు పద్ధతిలో ఈ మార్పు చేసింది.

పూర్వం ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోని వోట్లను వరుసగా లెక్కించే వారు. అందువలన ఏ పోలింగు కేంద్రంలో ఏ అభ్యర్థులకు ఎక్కువ వోట్లు లభించినాయో తెలుసుకోవడం వీలు అయ్యేది.

ఇక ముందు అట్లాకాక ఒక నియోజకవర్గంలోని బాలట్ పెట్టెలలో వోట్లన్నీ ఒకేసారి కలిపివేసి అప్పుడు లెక్కింపు ప్రారంభించవలసి వున్నది.

హైదరాబాద్, వరంగల్ సికిందరాబాద్‌లకు ప్రజాసమితి అభ్యర్థులు

చెన్నారెడ్డిచే ఎన్నికల ప్రచారం ప్రారంభం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 28 : డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణా ప్రజాసమితి పార్లమెంటుకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో హైదరాబాద్, వరంగల్లు, సికింద్రబాద్ నియోజకవర్గాలకు డాక్టర్ జి. ఎస్. మేల్కోటే, ప్రత్యేక వాది శ్రీ ఎస్. బి. గిరి (రాష్ట్ర సి. ఎస్. పి. అధ్యక్షుడు), శ్రీ ఎం. ఎం. హషీంలను తమ అభ్యర్థులుగా నిర్ణయించింది.

శ్రీ జి. వి. చౌదరి అధ్యక్షతన పట్టణ ఆస్తులపై పరిమితి విధించే విషయాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘంలో సభ్యుడిగా ఉండడానికి శ్రీ హషీం ఇష్టపడలేదు.

డాక్టర్ చెన్నారెడ్డి విజ్ఞప్తి

తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి మొన్న సాయంత్రం ఇక్కడ వివేకవర్ధని కళాశాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, రాజకీయపరమైన విషయాలన్నింటిని ప్రక్కకు నెట్టివేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంకోసమై సమితి అభ్యర్థులను గెలిపించ వలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"తెలంగాణా రాష్ట్రం కోసం కృషిచేసి దానిని సాధించడమే" సమితి ఎన్నికల ప్రణాళికగా ఆయన ప్రకటించారు.

ప్రత్యేక రాష్ట్రం కోసమై జరుగుతున్న ఉద్యమం గత రెండేండ్లుగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ చివరకు, ఎన్నికల ద్వారా పరిష్కారాన్ని సాధించడానికి ఒక రాజకీయ పక్షంగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు.

నగర ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ బి. రామదేవ్ సభకు అధ్యక్షత వహించారు.

శ్రీ వి. బి. రాజు మాట్లాడుతూ, వ్యక్తులకు కాక, సమితి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యమానికి వోటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా నాయకుల మధ్య ఐకమత్యం వుండాలని శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

శ్రీ ఇ. వి. పద్మనాభన్ ప్రసంగిస్తూ, శ్రీ ఎం. టి. రాజు వంటి ధనికు లైనవారికి కాంగ్రెసుపార్టీ టిక్కెట్లనివ్వడంజరుగుతున్నప్పుడు ఇక ప్రధాని ప్రవచిస్తున్న సామ్యవాద మేమిటని ప్రశ్నించారు.

శ్రీయుతులు ఏకనాథ్ పెర్షాద్, తహర్ అలీఖాన్, జలీల్ పాషా, మాణిక్‌రావు, మల్లికార్జున్, శ్రీమతి శాంతాబాయి ప్రసంగించారు.

"తెలంగాణా సెంటినెల్" అనే వారపత్రిక ప్రథమ సంచికను డాక్టర్ చెన్నారెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణా విద్యార్థుల ఐక్యతాఫ్రంట్ సభ

లోక్ సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో సమితి అభ్యర్థులను, సమితి సమర్థించే ఇండిపెండెంట్లను బలపరచి, వారి విజయానికి కృషిచేయాలని తెలంగాణా విద్యార్థుల ఐక్యతా ఫ్రంట్ ఆధ్వర్యంగా జరిగిన సభలో తీర్మానించింది. ఈ సభకు శ్రీ జలీల్ పాషా అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు మల్లికార్జున్, వెంకటరెడ్డి, రియాజుద్దీన్, టి. మోహనరావు, ఆర్. జిలాని తదితరులు ప్రసంగించారు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా మరణించిన విద్యార్థులకు సభికులు రెండు నిముషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు.

డిస్ట్రిబ్యూటర్లు కావలెను

వైద్యా ఇండస్ట్రీస్ పూనా వారు తమ ప్రసిద్ధమైన చిరపురుగు నిరోధకపు ఔషధాలకు, వ్యవసాయక ఉపకరణాలకు ఆంధ్రప్రదేశ్, మైసూరు, తమిళనాడు, కేరళలలో డిస్ట్రిబ్యూటర్లను నియమించగోరుతున్నారు.

వ్యవసాయోపకరణాల మార్కెటింగ్‌లో అనుభవంకల పేరుపొందిన ఫరంలు పూర్తి వివరాలతో అతి గోప్యంగా ఈ క్రింది చిరునామాకు వ్రాయవచ్చును.

వైద్యా ఇండస్ట్రీస్,
32/1, కార్వేరోడ్, పూనా-4
మహారాష్ట్ర.

Lister DIESEL ENGINES

ఆంధ్రలో డిస్ట్రిబ్యూటర్ / డీలర్లు కావలెను

ఆర్.ఏ. లిస్టర్ అండ్‌కో లిమిటెడ్, ఇంగ్లండు వారి నుంచి ఇండియాలో ఉత్పత్తి చేయుటకు ప్రత్యేకంగా లైసెన్సు పొంది మేము ఉత్పత్తి చేస్తున్న లిస్టర్ డీసెల్ ఇంజన్లకు మొత్తం మీద ఆంధ్రకు డిస్ట్రిబ్యూటర్లు లేదా ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు జిల్లాలకు, ప్రాంతాలకు డీలర్లు కావలసి వున్నారు.

డీసెల్ ఇంజన్ లైనులో అనుభవం కలిగి, అమ్మకానికి విస్తృతమైన ఏర్పాట్లు చెయ్యడంలో సమర్థులని పేరువడి, వ్యాపారస్తులతో ఎక్కువగా సంబంధాలుకల వ్యాపార సంస్థలు యిప్పటి నుంచి 10 రోజుల లోపుగా తమ వ్యాపార వివరాలు, బ్యాంకు రెఫరెన్సులు వగైరాలతో వ్రాయవలెను.

LAKSHMIRATAN ENGINEERING WORKS LTD.,
FARIDABAD (HARYANA)

వేలము నోటీసు
పంచాయతీ సమితి కార్యాలయము
ఎలమంచిలి — విశాఖజిల్లా.

ఈ దిగువ సుదాహరించిన తేదీలలో వాటికెదురుగా చూపబడిన నిర్ణీత ప్రదేశములలో ఎలమంచిలి పంచాయితీసమితి బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరువారిచేగాని, వారి వలన అధికారముపొందబడినవారిచేగాని, ఈ దిగువ పేర్కొనబడిన సమితి మార్కెట్లు మరియు కాతరీలయొక్క శీవియరేజీ వసూలుచేయు గుత్తాధికారము (1971—72 సం. మునకు) బహిరంగముగా వేలము వేయబడునని ఇందుమూలముగా ప్రకటించడమైనది.

వేలముషరతులు, ఇతరవివరములు తెలుసుకొను గోరువారు ఎలమంచిలి పంచాయితీ సమితి కార్యాలయమువద్ద సదరు కార్యాలయము పనిచేయు వేళలయందువచ్చి తెలుసుకొనవచ్చును.

వరుస నెం.	పనివివరము.	వేలమువేయు స్థలము.	ఏముతేదీ మరియు స్థలము	డిపాజిటు కట్టవలసిన మొత్తము రు.
1.	ఎస్. రాయవరము గ్రామములోని వారపు మార్కెట్టు (1.4.71 నుండి 31.3.72 వరకు)	ఎస్. రాయవరం గ్రామపంచాయితీ కార్యాలయంవద్ద	25.2.71 మధ్యాహ్నం 2 గంటలకు	200—
2.	పురుషోత్తపురం వద్దనున్న చాకుల మెట్టక్వారీ 1.4.71 నుండి 31.3.72 వరకు	పురుషోత్తపురం లోని లోకల్‌ఫండు ఆసుపత్రివద్ద	25.2.71 మధ్యాహ్నం 2 గంటలకు	50
3.	రేగుపాలెంలోని బిళ్లలమెట్టుక్వారీ 1.4.71 నుండి 31.3.72 వరకు	రేగుపాలెంలోని రామమందిరమువద్ద	25.2.71 మ.2 గం.లకు	50—

బి. నరసింహారావు,
బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
రహదార్లు మరియు భవనముల శాఖ
చిట్ టెండరు నోటీసు

సిలువేసిన టెండర్లు, ఈ క్రిందనుదూరించిన పనులకు మొదటి మరియు రెండవ తరగతి రిజిష్టర్డు కంట్రాక్టర్లవద్దనుండి శ్రీ రహదార్లు మరియు భవనములశాఖ సూపరింటెండింగు ఇంజనీరువారి ఆఫీసునందు 26—2—1971 మధ్యాహ్నం 3—00 గంటలవరకు తీసుకొనబడును. మరియు అదేరోజున మధ్యాహ్నము 3—30 గం. లకు తెరువబడును.

వరుస నెం.	పని పేరు	ప్రథమ ధరావత్తు సొమ్ము రూ.	ధరావతుసొమ్ము ఎవరికారాకు జమకట్ట వలసినది.	టెండరు షెడ్యూలు ఖరీదు అమ్మ కపున్నుటో రూ.	పనిపూర్తి చేయు కాలము
1.	నేషనల్ హైవేస్ నెం. 5 మద్రాసు—కలకత్తారోడ్డులో శ్రీకాకుళంవద్ద నున్న నాగావళి నదిపై వంతెనకు మద్రాసువైపు అప్రోచ్ రోడ్డు వేయుటకు.	33000	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి రహదార్లు—భవనములశాఖ నాగావళి బ్రిడ్జి డివిజను శ్రీకాకుళం.	200+6	రెండు సంవత్సరములు
2.	నేషనల్ హైవేస్ నెం. 5 మద్రాసు—కలకత్తారోడ్డులో శ్రీకాకుళం వద్ద నున్న నాగావళి నదిపై వంతెనకు కలకత్తావైపు అప్రోచ్‌రోడ్డు వేయుటకు.	45000	—ఓటో—	200+6	రెండు సంవత్సరములు.

టెండరు ఫారములకొరకు దరఖాస్తులను సూపరింటెండింగు ఇంజనీరు పి. డబ్ల్యు. డి. (ఆర్ అండ్ బి) కాకినాడ సర్కిలు, కాకినాడ వారికి, టెండరు షెడ్యూలు ఖరీదు 3 అదర్ రెమిటెన్సెస్ — ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి (ఆర్ అండ్ బి) నాగావళిబ్రిడ్జి డివిజను, శ్రీకాకుళంవారి ఎకౌంటుకు చెల్లించిన చలానులతోను మరియు రిజిష్ట్రేషను దాఖలా ఆరరుతో జతపరచి 12—2—71 సాయంత్రం 5—00 గం. ల లోపున చేరునట్లు పంపవలెను.

టెండరు ఫారములు 15—2—71 తేదీనుండి 22—2—71 తేదీవరకు ఇవ్వబడును.

టెండరు ఫారములు పోస్టుద్వారా పంపబడవు. అందువలన, కంట్రాక్టర్లు టెండరు ఫారములను ఈ ఆఫీసునుండి పొందవలయును.

[సం] సయ్యద్ బాద్షామొహియుద్దీన్,
సూపరింటెండింగు ఇంజనీరు (ఆర్ అండ్ బి),
కాకినాడసర్కిల్, కాకినాడ.

సుదర్శన్ చిట్ ఫండ్స్

సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ యూనిట్

రిజిస్టర్డు ఆఫీసు :— కాలికట్-2.

విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు మరియు చిత్తూరు బ్రాంచీల ప్రారంభోత్సవం

చీటీల కథ . . .

చిట్‌ఫండ్స్ స్వాతంత్ర్యం చాలా సూక్ష్మమైనది. ఇది ఓంప్రథమంగా గ్రామాలలో ప్రారంభమైంది. కొన్ని దశాబ్దాల క్రితం గ్రామీణ స్త్రీలకు వృద్ధాప్యానికి రోజూ గుప్పెడు బియ్యమో, ధాన్యమో దాచే అలవాటు వుండేది. ఈ విధంగా కూడబెట్టడంవల్ల తలవని తలంపుగా వచ్చే అతిథులను సత్కరించడానికి, అనుకోని ఖర్చులను ఎదుర్కొనడానికి వీలిచ్చేది. ఇది క్రమంగా పెద్ద ఎత్తున సాగింది. వేర్వేరు కుటుంబాలు తమ పొదుపు సంపదలను ఇంతింతంగా స్థానికంగా వున్న ఒక పెద్దింటి స్త్రీ దగ్గర దాచుకొనేవారు. ఆమెను ఈ కుటుంబాల వారందరూ నమ్మి గౌరవించేవారు. కొన్ని సమయాలలో తాను దాచినది తీసుకోవలసిన అవసరం ఒక స్త్రీకి ఏర్పడినపుడు ధర్మకర్త్రిగా వ్యవహరించే ఆమె తోడ్పడుతూ వుండేది.

ఈ వర్గాలలో ఆరోజు కారోజు చాలా మంది చేరుతూండడంవల్ల ధర్మకర్త్రి ఆ పంభారాలు దాచడానికి తీసుకోడానికి ఒక్కొక్క రోజు నిర్ణయించేది. కొన్ని సమయాలలో ఎవరు తీసుకోవాలనే సమస్య ఉత్పన్నమైనపుడు లాటరీవేసి, గెలిచినవారి కివ్వడం అవసరమైంది. కాలం గడిచిన కొలది తపర శ్వర సహకారాన్ని తాముకూడా తమ శాఖ్యాల విస్తృతం ఎదుర్కొనడానికి ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చుననే అభిప్రాయం పురుషులకు కూడా కలిగింది. అయితే వారు తమ సంపాదనుంచి కొంత లాభం మిగిల్చేవారు. గ్రామంలో అందరి విశ్వాసానికి పాత్రులైన వారు ఈ నిల్వ ధనాన్ని దగ్గర పెట్టుకొని వ్యవహరించేవారు. అప్పట్లో ఇలా దాచుకొన్నవారి పేర్లు చిన్న చిన్న కాగితం ముక్కలమీద వారు సొమ్ము తీసుకొనేవంతు ఎప్పుడు వచ్చేదీ నిర్ణయించడానికి రాసేవారు కనుక — 'చిట్‌ఫండ్' అనేది ఆచరణలోనికి వచ్చింది. స్థానిక టీ దుకాణం వద్దనో, గ్రామంలోని మర్రిచెట్టు క్రిందనో ఈ డ్రాలు జరిగేవి.

ఈ చిట్‌ఫండ్‌ను నిర్వహించే ట్రస్టీలు ఏదో ఒకవిధమైన వృత్తిలో వుండేవారు. చిట్‌ఫండ్ వారికి వాటి నిర్వహణకు ప్రతిఫలం రూపంలో అదనపు రాబడినిచ్చేది. మామూలుగా ప్రతి చందాదారు చెల్లించే వాయిదాలలో ఒక వాయిదా మొత్తం సభ్యులను చేర్చడానికి, సొమ్ము వసూలు చెయ్యడానికి, చిట్‌ఫండ్స్ నిర్వహణకు ప్రతిఫలంగా తీసుకొనేవారు.

చిట్‌ఫండ్‌లో సభ్యులుగా చేరే వారికి ట్రస్టీల చిత్తశుద్ధిపట్ల అచంచల విశ్వాసం వుండేది. వాయిదాలు సక్రమంగా చెల్లించక పోవడం ఆలస్యంగా చెల్లించడం అరుదుగా వుండేది. క్రమంగా ట్రస్టీని ఫోర్మన్ అని పిలిచేవారు. సభ్యులు ఎక్కువగా చేరడంతో దానిని ఒంటరిగా నిర్వహిస్తూ వుండే ఫోర్మన్ సభ్యులను చేర్చడానికి, సొమ్ము వసూలు చెయ్యడానికి, ఇతర పనులకు మరి కొందరిని నియమించుకోవలసి వచ్చేది. తగిన పోలీలను తీసుకోవడం అవసరమైంది. దీని అక్కౌంటింగ్ పద్ధతి కూడా వేరు.

నేడు ఈ విధానం సొమ్ము పొదుపు చేసుకొనడానికి ఋణంగా తీసుకొనడానికి ఒక శాస్త్రీయమైన మార్గం రూపొందించబడింది. స్వయంగా వ్యవహరించగలగడంవల్ల నేమి సమ:దారమైన ప్రతుల మూలంగా అది ప్రజాభిమానాన్ని చూరగొంది.

చిట్‌ఫండ్ సభ్యులలోనే రకరకాల ప్రజలు— వీధులలో బండి త్రిప్పుకొని అమ్ముకొనేవాని నుంచి పసందైన దుకాణదారు వరకు, తక్కువ జీతం గల చప్రాసీనుంచి ఎక్కువ జీతంగల ఉన్నతాధికారివరకు నేడు చిట్‌ఫండ్‌లో సభ్యులు కావడం వల్లనే దానిని ప్రజలు ఏవిధంగా ఆమోదించి ఆదరించినదీ వ్యక్తమవుతుంది.

మా మేనేజింగ్ డైరెక్టర్ సందేశం

సుదర్శన్ ఆ రోజుకారోజు ఎక్కువ మంది ప్రజలకు సహాయం చేస్తూ సత్వరాభివృద్ధి పొందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

ఈ రోజున మనం సుదర్శన్ సందేశాన్ని యింకా మరికొన్ని చోట్లకు వ్యాప్తం చెయ్యడానికి మన జీవితాలను పునరంకితం చేద్దాం.

ఆర్థికాభివృద్ధికి సుదర్శన్ కృషి

భారత దేశం ఆర్థికాభివృద్ధి కృషిలో ఈనాడు ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్న సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ దేశంలోని చిట్‌ఫండ్ సంస్థలలో మిక్కిలి పెద్దది. ఈ సంస్థ నిర్వహిస్తున్న చిట్ ఫండ్ స్కీములు ప్రజలలో పొదుపు అలవాటును పెంపొందించడమే గాక, లఘు మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డాయి.

సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ 1956లో కాలికట్‌లో భాగస్వామ్యం పద్ధతిని స్థాపించబడి, 1959లో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగాను, 1965లో పబ్లిక్ లిమిటెడ్ సంస్థగాను మార్చబడింది.

1968లో కంపెనీ మదరాసులో ఏడంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, తన సెంట్రల్ ఆఫీసును ఆ భవనంలోనికి మార్చింది.

సంస్థ స్థాపించబడిన తొలి సంవత్సరంలో కూరు రూపాయల చీటిని మాత్రం నడిపింది. 20 మంది సభ్యులు నెలకు రు 5 — చొప్పున చెల్లించే వారు. నూరు రూపాయల విలువగల రోజువారి చీటీ కూడా వుండేది. దాని చందా రోజుకు నాలుగణాలు (25 పైసలు) మరి నేడు ఒక లక్ష రూపాయల విలువకల చిట్ కూడా నిర్వహిస్తున్నది.

1956లో కంపెనీకి ఒకే ఒక కార్యాలయం వుండేది. నేడు ఈ సువిశాల దేశం అంతట 77 బ్రాంచీలున్నాయి.

1956లో కంపెనీలో సుమారు 300 మంది మాత్రమే చందాదారులు వుండేవారు. ఈనాడు చందాదారుల సంఖ్య 1,00,000 దాటింది.

కంపెనీ స్థాపించబడినపుడు ఏజంట్లు ఎవరూ లేరు. కాని నేడు 200 మంది ఏజంట్లు, 'రేపు బాగా గడపడానికి నేడు ఆదా చెయ్యండి' అనే సుదర్శన్ సందేశాన్ని వ్యాపకం చెయ్యడానికి కృషి చేస్తున్నారు.

ఇంత స్వల్ప వ్యవధిలో అపూర్వమైన ఈ అభివృద్ధి ఎలా సాధించబడింది? దానికి కారణాలు, ముఖ్యంగా చందాదారుల విశ్వాసం, కష్టపడి పనిచేసిన ఫలితం, ప్రజలతో సుహృద్భావ సంబంధాలు పెంపొందించుకొనడానికి సుదర్శన్ సిబ్బంది అహోరాత్రాలు పడ్డ శ్రమ.

సుదర్శన్ ఎంత పెద్దది? సుదర్శన్ లోనే మీ డబ్బు దాచుకోవాలనిపించే పాటి విశ్వాసాన్ని రేకెత్తించే పాటి పెద్దది.

సుదర్శన్ అనుబంధ సంస్థలు

గత రెండు సంవత్సరాలుగా సుదర్శన్ ఈ క్రింది వాని యాజమాన్యాన్ని పొందింది.

ఫెరోక్ టైల్ వర్క్స్ :
ఫెరోక్ టైల్ వర్క్స్ రు 30 లక్షల వెలకు కొనబడింది. ఆగ్నేయఆసియాలో యిది అత్యంత ఆధునిక యంత్రాలను కలిగియున్న వాటిలో ఒకటి. సంవత్సర వ్యాపారము రు 18 లక్షలు.

స్టాండర్డు ఫర్నిచర్ కం. :
స్టాండర్డుఫర్నిచర్ కంపెనీ 2 ప్లైవుడ్ ఫాక్టరీలు—కల్లాయ్ నదీతీర యుద్ధలకుడివద్ద— మద్రాసు, ఎర్నాకుళంలలో షోరూంలు కలిగియుండి ఫర్నిచరురంగంలో దేశములో కెల్లా పురాతనమైనది, ప్రశస్తమైనది. సంవత్సర వ్యాపారము రు 25 లక్షలు.

మైలంపార ఎస్టేట్ :
ఇటీవలే సేకరించబడ్డ మైలంపార ఎస్టేటు రబ్బరుఉత్పత్తిలో భాగ్యవంతమైనది. ఈ రంగంలో ఉన్నతాభివృద్ధి సూచనలు కనిపిస్తున్నవి.

మేన్‌టూల్స్ అండ్ యాక్సెసరీస్ :
మేన్‌టూల్సు అండ్ యాక్సెసరీస్ దేశంలో మొదటిసారిగా పూర్తి ఆటోమాటిక్‌సిల్టాటిన్‌మరియు పిల్లర్ డ్రిల్లింగ్‌ను మెషిన్ టూల్సు తయారుచేయు మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థ.

సుదర్శన్ ట్రాన్సుపోర్ట్సు :
సుదర్శన్ ట్రాన్సుపోర్ట్సు ఒకరోడ్ ట్రాన్సుపోర్టు కంపెనీ.
సుదర్శన్ ఎక్సుపోర్టు డిపార్టుమెంటు.
సుదర్శన్ ఎక్స్‌పోర్టు డిపార్టుమెంటు, చేతి పనుల వస్తువులు, టెర్రాకోటా వగైరా ఎగుమతి చేస్తుంది.



మద్రాసులోని కంపెనీ సెంట్రల్ ఆఫీసు 7 అంతస్తుల భవనము

జె. వెంగళరావు, హోం మంత్రి

హైదరాబాద్
18-1-1971

మైడియర్ బలరాం!

మద్రాసులోని సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో భారీయెత్తున తమ కార్యకలాపాలను విస్తృతీకరించుకొంటున్నదని తెలుసుకొని ఆనందించాను.

చిట్‌ఫండ్స్ రంగంలో సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ ఎన్నో వ్యాపారం చేసిన పెద్ద పేరు సంపాదించుకొని, ప్రజల విశ్వాసాన్ని విశేషంగా చూరగొని, తమ వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకోగల అనుకూలమైన స్థితిలో వున్నందుకు ముఖ్యంగా సంతోషిస్తున్నాను. ఇటీవల కొన్ని సంస్థలు ప్రజల లక్షలాది రూపాయలను మోసం చేయడం ఫలితంగా ఈ ప్రాంతంలో విశ్వాసం సడలిపోయిన పరిస్థితిలో ఇటువంటి వ్యాపారాలకు చందాదారుల విశ్వాసం చాలా ముఖ్యమైనదని చెప్పక తప్పదు.

మీ సంస్థ దినదినాభివృద్ధి పొందాలని, మీ కృషి ఫలించాలని ఆశిస్తున్నాను.

(సం) జె. వెంగళరావు

84 బ్రాంచీలు

అహమదాబాద్, అసన్‌సోల్, బదగార, బాలుస్సేరి, బెంగుళూరు కంటోన్మెంట్, బెంగుళూరు సిటీ, బెంగుళూరు—డి. సోజాలోర్, బెంగుళూరు మల్లేశ్వరం, బెంగుళూరు రాజాజీ నగర్, బరోడా, బొంబే—అంధేరి, బొంబే—కొలాబా, బొంబే—సియాన్, కాలికట్, కలకత్తా, కన్ననూర్, చెన్నపట్నం, దామరాజనగర్, చిత్తూరు, కొచ్చిన్, కోయంబత్తూరు, కంభం, డాబల్‌పూర్, దిండిగల్, ఈరోడ్, ఫరీదాబాద్, ఫెరోక్, గూర్గోవా, హొస్సూరు, హైదరాబాద్, జంషెడ్‌పూర్, కాంస్సెట్ట, కన్హన్‌గాడ్, కాకినాడ, కాన్పూరు, కాసర్‌గోడ్, కె.జి.ఎఫ్. నగర్, కోలార్, కున్నమంగళం కర్నూలు, మద్రాసు—బందరు స్ట్రీట్, మద్రాసు—పురసువాకం, మద్రాసు—ట్రిప్లికేన్, మద్దూరు, మదురై, మాండ్య, మంగుళూరు, మంజేరి, మైసూర్, మోడస, మైసూరు, నాగపూర్, నంజన్‌గూడ్, నాసిక్, నెల్లూరు, న్యూఢిల్లీ, నిజామాబాద్, పాల్ఘాట్, పాంజిం, పింపిరిచించవాడ్, పుదుక్కోట్టై, పాట్నా, పొల్లాచ్చి, పూనా, రాంచి, రాజమండ్రి, సేలం, సికింద్రాబాద్, శ్రీరంగపట్నం, తెల్లిచెర్రి, తానా, తిరునల్వేలి, తిరుపూర్, టి.నగర్, త్రిచూర్, త్రిచి, తుంకూరు, ఉదయపూర్, ఉడిపి, వెల్లూరు, విజయవాడ, విరాజపేట, వైజాగ్ మరియు వరంగల్.



శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డిగారు గతనెల నెల్లూరు బ్రాంచీని ప్రారంభించినప్పటి దృశ్యం.

జె. వి. నరసింగరావు ఉపముఖ్యమంత్రి.

హైదరాబాద్,
22—1—1971

ప్రియమైన శ్రీ బలరాం!

"సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో అయిదు బ్రాంచీలుస్థాపిస్తున్నదని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. దక్షిణ రాష్ట్రాలలో ప్రజలకు విశేషంగా సేవచేసిన ఖ్యాతి నార్జించుకొన్న మీ సంస్థ మీ బ్రాంచీలద్వారా మా రాష్ట్రంలోని తక్కువ రాబడి వర్గాల ఋణావసరాలను తీర్చగల స్థితిలో వుంది."

శ్రీ వి. పి. బలరామ్
చీఫ్ అక్కౌంటెంట్,
సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్,
సుదర్శన్ బిల్డింగ్,
వైట్సురోడ్, మద్రాసు—14.

పి. తిమ్మారెడ్డి, రివెన్యూ మంత్రి

హైదరాబాద్
22—1—1971

ప్రియమిత్రమా,

మీ చిట్‌ఫండ్స్‌కు మీరు యింకా మరికొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీ సంస్థ సహాయం అవసరమైన ఖాతాదారుల అవసరానికి ఆదుకొనే నేస్తమై వెలయగలదనే నేను విశ్వసిస్తున్నాను.

మీ సంస్థకు విజయం కలగాలని కోరుతున్నాను.

(సం) పి. తిమ్మారెడ్డి

సుదర్శన్ చిట్ ఫండ్స్, మద్రాసు

ప్రియమిత్రులకు,

ఆంధ్రప్రదేశ్‌లో మీరు మరి అయిదు బ్రాంచీలు నెలకొల్పుతున్నట్లు తెలుసుకొని నేను సంతోషించాను. చిట్‌ఫండ్ కార్యకలాపాల వ్యాపకంలో సుదర్శన్ చిట్ ఫండ్స్ నిర్వహిస్తున్న బాధ్యతే దాని వెనుకవున్న వారు చేస్తున్న అచంచల కృషికి తార్కాణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యిప్పుడు చిట్‌ఫండ్ కార్యక్రమాలను క్రమబద్ధం చెయ్యడానికి ఒక చట్టం ఆమోదించి వున్న సమయంలో మీరు మరికొన్ని బ్రాంచీల స్థాపనకు పూనుకొనడం వల్ల ప్రజలలోని అన్ని తరహాల వారి నుంచి మీకు వెంటనే వ్యాపారం లభించవచ్చు. సభ్యులు సొమ్ము దాచుకొనడానికి, అప్పు తీసుకొనడానికి అవకాశమిచ్చే శాస్త్రీయమైన పద్ధతి ఇది. మీ కార్యకలాపాలు విజయం పొందాలనే కోరుతాను.

(సం) ఏ. భగవంతరావు,
చేనేత. సహకార ఫ్యాక్టరీలశాఖ మంత్రి,
హైదరాబాద్, 23—1—1971

ఆంధ్రప్రదేశ్‌లో చిట్‌ఫండ్ ఆక్టు అమలు పరచమని మా కంపెనీ ఆఫీసరు గౌ॥ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి గారికి వినతి పత్రం సమర్పించినప్పటి దృశ్యం.

అంకెలే నిదర్శనం

క్రింద ఉదహరించిన అంకెలు 1961 నుంచి ప్రతిసంవత్సరపు వ్యాపార మొత్తాన్ని తెలియ జేస్తుంది:

సంవత్సరం	మొత్తము
1961	రు 18,60,000
1962	రు 31,26,475
1963	రు 1,02,20,300
1964	రు 3,15,93,375
1965	రు 4,97,00,000
1966	రు 9,00,50,725
1967	రు 11,41,84,725
1968	రు 13,91,78,500
1969	రు 17,95,89,000
1970	రు 20,12,08,675



ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖామాత్యులు గౌ. యస్. సూర్యనారాయణరాజుగారు నిజామాబాద్ బ్రాంచిని ప్రారంభిస్తున్న దృశ్యం.

మా చిట్ ఫండ్స్‌లో చేరడంవల్ల కలిగే ప్రయోజనాలు

1. అందరికీ తగినట్లు మేము పెద్ద మొత్తాలకు, చిన్న మొత్తాలకు, దీర్ఘ స్వల్ప కాలాలకు వేర్వేరు చందాలకు చీటీలు నడుపుతున్నాము.
2. తరుచుగా సొమ్ము తిరిగి తీసుకొనే అవకాశం లేనందున సుదర్శన్ చిట్‌ఫండ్ యించుమించుగా నిర్బంధ పొదుపు విధానమని చెప్పవచ్చు.
3. మా వద్ద చీటి నుంచి డబ్బు తీసుకొన్న చందాదారు సులభ వాయిదాల మీదనే తిరిగి చెల్లించవచ్చు.
4. మితమైన రాబడి వున్న వారికి అందుబాటులో వుండే న్యాయమైన హామీలనే మేము కోరుతాము.
5. మేము యిచ్చే డివిడెండ్లు చందాదారులందరికీ లాభదాయకం కాగల విధంగానే నిర్ణయించబడినవి.
6. పాట చీటీ విలువలో 10% నుంచి ప్రారంభమై గరిష్ఠ పరిమితి 25% వరకు కొనసాగడంవల్ల బహుమతి పొందే చందాదారుకు చిట్ విలువలో 75% లభించే అవకాశం వుంటుంది.
7. పాట సమయంలో చందాదారు స్వయంగా హాజరు కానక్కర లేదు. వేలం తేదీకి ముందుగా లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చు.
8. మా చిట్ చందాలు ఇండియాలోని ఏ బ్రాంచిలోనైనా చెల్లింపు వివరాలను యిస్తూ కట్టవచ్చు.

మేము సాధించిన విజయం

సం.	చిట్ చందాలు మొత్తము రు.	చెల్లించబడిన చిట్‌లు రు.	చందాదారులకు పంచి పెట్టబడిన డివిడెండు రు.
1966	1 39,13,665	1,19,99,382	17,72 421
1967	3,20,46,625	3,01,44,601	47,76.064
1968	6,08,86,248	6,17,29,904	97,71,371
1969	8,12,53,012	8,50,73,766	1,26,02,553
1970	9,16,26,393	9,64,16,776	1.51,22,261

నేడే ప్రారంభం

సుదర్శన్ చిట్ ఫండ్స్

(సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ యూనిట్)
రిజిస్టర్డ్ ఆఫీసు : కాలికట్ - 2.
సెంట్రల్ ఆఫీస్ : సుదర్శన్ బిల్డింగ్ వైట్స్ రోడ్, మద్రాసు - 14.
ఇండియాలో మిక్కిలి పెద్ద చిట్‌ఫండ్ ప్రమోటర్స్

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ క్రింది పట్టణాలలో వారి బ్రాంచీలను ఈరోజు ప్రారంభించుచున్నదని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము.

(1) 8/24-137, మెయిన్‌రోడ్
రాజమండ్రి

(2) 23/35/3, శివాలయం మెయిన్ రోడ్
విశాఖపట్టణం

(3) 43/1/43, మెయిన్‌రోడ్,
కాకినాడ

(4) 13/250 శ్రీ ధర్మరాజ్ బిల్డింగ్, మెయిన్‌బజార్.
కర్నూలు

(5) 18/1/235/236, హైరోడ్.
చిత్తూరు (ఏ. పి.)

వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
12%
అంగీకరించే ఋణాలపై 12% (సాలీనా) వడ్డీ యివ్వబడును. ప్రారంభంలో 10% చొప్పున ఇచ్చినా కూడా 2 ఏళ్ల ఋణాలకు 2% మూడేళ్లు అంతకు పైబడిన ఋణాలకు చెల్లించబడును.
ఋణాలకు: డైరెక్టర్ల హామీ కలదు.
ఇతర వివరాలకు: సెక్రటరీ
వాన్‌గార్డ్ ఇన్వెస్టుమెంట్సు లిమిటెడ్
'వాన్‌గార్డ్ హౌస్' 11, 12 సెకండ్ లైన్ బీచ్, మద్రాసు-1
ఫోన్: ఆఫీసు: 20067. రెసిడెన్సు: 21112.

దగ్గును పోగొట్టుకోండి
కాస్ఫో
కఫ్ లోజెంజ్‌లు
తయారీ: ఫార్మస్యూటికల్సు లిమిటెడ్, సైఫాబాద్, హైదరాబాద్.
maa. APL-493-TEL.

నటుడు...నాగరికతా
శంకు మార్కు
చేనేత లుంగీలు
K.E.Mu. ABOOBACKER
నటుడూ...నాగరికతా రీ అభిమాన తెరనాయకుని నవ్యతా, నాగరికతా విడివిడిగా కావచ్చు. శంకు మార్కు చేనేత లుంగీలు వివిధ రకాలతో మీకు లభ్యమవుతాయి.
శంకు మార్కు యితర తయారీలు:
రుమాళ్ళు, దోవతులు, చోళీలు, చీరెలు.
తయారు చేయువారు:
మహమ్మద్ అబూ బేకర్ అండ్ కంపెనీ
95, తంబుచెట్టి వీధి, మద్రాసు-1.
షో రూములు:
45/18, లోయర్ చిత్‌పూర్ రోడ్, కలకత్తా-1.
175-బి, కీళ్‌వెలి వీధి, మదురై-1.
వ్యాపారులు:
కె. ఎం. అహమ్మద్ మన్సూర్, కె. ఎం. సయ్యద్ ఇబ్రహిం, కె. ఎం. సయ్యద్ అబ్దుల్ కాదర్.
శంకు మార్కు మిమ్మల్ని గొప్పగా ఉంచుతుంది.
"ఎంగ మామా"లో శివాజీ గణేశన్.
Criterion MAB 2355 TE
మా అభిమానులు హైదరాబాద్, పారిశ్రామిక ప్రదర్శనమునందలి మా స్టాల్‌ను దయచేసి సందర్శించ ప్రార్థితులు.

మీ ఖరీదైన దుస్తులను ఉతుకుటకు యింత వరకు ఒకే నిరపాయమైన పద్ధతి ఉండేది:
లాండ్రీ
ఇప్పుడు యింకొకటి కూడ ఉంది:
జెంటీల్
మరియు దానికి బట్టకు 15 పైసలు మాత్రమే అవుతుంది!

లాండ్రీలో ఉతుకు — నిరపాయమైనది కాని ఖరీదు

— ఇంటివద్ద ఉతుకుట — నిరపాయమైనది మరియు పొదుపు

జెంటీల్ మీ ఖరీదైన బట్టలను అన్నిటిని ఇంటివద్ద ఉతుకుకొనుటకు ప్రత్యేకముగా తయారుచేయబడిన ద్రవపదార్థపు శుద్ధపరచే తయారు. సిల్కు, వూలు, నైలాన్, రేయాన్, 'టెరీన్' మొదలైనవాటిని జెంటీల్ ఎంతో సౌమ్యముగా ఉతుకుతుంది మరియు దానితో ఎన్నో సార్లు ఉతికినా కూడ మీ బట్టలు క్రొత్తవాటివలె ఉంటాయి. జెంటీల్‌తో ఉతికితే మీ సిల్కు చీర మీద జరీ కూడ తళతళలాడుతుంది.
అంతేకాదు. జెంటీల్ ఎంతో పొదుపు చేకూరుస్తుంది కూడ. ఒక సీసాతో 60 బట్టల వరకు ఉతుకుకోవచ్చును. బట్టకు 15 పైసలు మాత్రమే అవుతుంది. నిరపాయమైన పొదుపు చేకూర్చే జెంటీల్‌ను నేడే వాడుట ప్రారంభించండి!
జెంటీల్
ఖరీదైన బట్టలను యింటివద్ద ఉతుకుకొనుటకు ఎంతో నిరపాయమైన తయారీ
స్వస్తిక్ ఆయిల్ మిల్స్, బొంబాయి
Shilpi HPMA 31/70 tel

చిత్ర సమీక్ష

'శ్రీకృష్ణ విజయం'లో ఎన్. టి. రామారావు, దేవిక

శ్రీ కృష్ణ విజయం

అగ్రశ్రేణి తారాగణంతో, భారీ వ్యయ ప్రయాసలతో కౌముదీవారు నిర్మించిన పౌరాణిక చిత్రం 'శ్రీకృష్ణ విజయం'.

తన అన్న కాలయవనుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించినందుకు తమ్ముడు మహోదరుడు యాదవులపై పగబట్టాడు. శివునివలన అసాధ్యములు వరాలు పొంది, శ్రీకృష్ణుని హతమార్చాలని సంకల్పించుకున్నాడు.

బ్రహ్మ, వసుంధర అనే సుందరిని సృష్టించి నారదునికి అప్పగించాడు. వసుంధర మహోదరుని కంట పడింది. ఆమె ముగ్ధమోహన సౌందర్యాన్ని చూడగానే అతనికి పిచ్చెక్కిపట్టుకుంది.

శివాజ్ఞానుసారం వేషధారి అయిన శ్రీకృష్ణుడు, నారదుని సహాయంతో వసుంధరను సాధనంగా చేసుకుని మహోదరుని సంహరించి లోకాలకు కల్యాణం చేకూర్చాడు.

ప్రధానమైన కథ ఇదే అయినప్పటికీ చిత్రంలో సింహాసురవధ, పౌండ్రక వాసుదేవుని సంహారం, కైలాసగిరిపై భవానీ ఉత్సవాలు, మున్నగు రమణీయమైన ఘట్టాలు చిత్రంలో ఉన్నాయి.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలకు 'క్యారెక్టర్ ఫిట్‌నెస్' గల నటుడు తెలుగు చిత్రసీమలో ఒకే ఒక రున్నారు. ఆయన పద్మశ్రీ ఎన్. టి. రామారావు. ఈ పాత్రల పోషణలో ఆయన తనకు తానే సాటి అనిపించుకుని, తెలుగు ప్రేక్షక హృదయాలలో సుస్థిరమైన స్థానం కల్పించుకున్నారు.

ఈ చిత్రంలో కూడా కృష్ణుడుగా ఎన్. టి. రామారావు అద్వితీయంగా నటించారు. అయితే, ఈ పాత్ర పోషణలో ఆయన ఇంతకంటె గొప్పగా నటించిన చిత్రాలు ఇది వరకు లేకపోలేదు.

మహోదరుడుగా ఎస్. వి. రంగారావు నటన అద్భుతంగా ఉంది. వసుంధరగా జయలలిత నటన ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. సత్యగా జమున, రుక్మిణిగా దేవిక — చిత్రంలో ఎక్కువ అవకాశం లేకపోయినా ఉన్నంతలో చక్కగా నటించి ఆ పాత్రలను ఒప్పించారు.

నారదునిగా కాంతారావు ఆ పాత్రలో జీవించాడని చెప్పవచ్చు.

రంభగా ప్రముఖ హిందీ నటి నాట్యం ఈ చిత్రంలో హైలైట్. ఆధునిక రంగులలో చిత్రించడం వల్ల మరింత శోభ చేకూరింది.

చిత్రంలో ఇంకా నాగభూషణం, రాజుకృష్ణ, పద్మనాభం, సత్యనారాయణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, రాజనాల, ధూళిపాళ, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, కె. వి. చలం, రమాప్రభ, జూనియర్ శ్రీరంజని మున్నగు అగ్రశ్రేణి తారలంతా ఉన్నారు. కథ పింగళి. పింగళి పాటలు పౌరాణిక చిత్రానికి తగి ఉన్నాయి.

పాటలు పింగళి, నారాయణరెడ్డి, దాశరథి, కొండమాచార్య, వక్కలంక రచించారు. పెండ్యాల సంగీతం బాగుంది.

అనేక పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించిన కమలాకర కామేశ్వరరావు డైరెక్టు చేసిన ఈ చిత్రాన్ని ఎం. ఎస్. రెడ్డి నిర్మించారు. ఆంధ్రలో విజయా సంబర్సు రిలీజ్ చేశారు.

కాలయవనుడికి సంబంధించిన కథ భాగవతంలోనిది. వసుంధరకు సంబంధించిన కథ సర్వజ్ఞ సింగభూపాలుని రత్న పాంచాలిక (కువలయావళి) నాటకంలోనిది. ఇది కల్పితము.

శ్రీకృష్ణుడనగానే కౌరవులు, పాండవులు భారత యుద్ధం జ్ఞాపకం వస్తాయి. కృష్ణావతారంలో ఎన్నో రమణీయమైన ఘట్టాలు ఉన్నాయి. ప్రజాబాహుళ్యంలో విపుల ప్రచారమున్న కథా ఘట్టాలనే ఎన్నుకుని సొత్తు పందలో వాటిని చిత్రిస్తే ఇంకా విశేషంగా ప్రజాదరణ పొందడానికి వీలుండేది.

అయినా ఈ చిత్రం మూడు గంటలసేపు ప్రేక్షకులకు కన్నుల పండుగ చేస్తుంది.

— రెంటాల

'మల్లెల మనసులు'లో రాజనాల, విజయనిర్మల

రాష్ట్రంలో ఫిలిం పరిశ్రమకు ప్రభుత్వ సహాయం

— శ్రీ అక్కినేని నాగేశ్వరరావు అభ్యర్థన

రాష్ట్రములో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికొరకు ఇంకెంతో సహాయము, కృషి జరుగవలసి యున్నదని, ఈ నెల 15న, నడిగూడెంలో నటరాజ నాట్యకళామండలివారి సౌజన్యముతో రాష్ట్ర సమాచార శాఖామంత్రి శ్రీ అక్కిరాజు వాసుదేవరావుకు జరిగిన సన్మాన సభకు అధ్యక్షత వహిస్తూ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు అభ్యర్థించారు.

మద్రాసుతో పోల్చి చూచినప్పుడు, హైదరాబాద్‌తో వసతులు చాల తక్కువ. విశేషముగా స్టూడియోలు నెలకొల్పాలి. ఈ ప్రయత్నముతో అనేక ప్రతిష్టంభనలు ఏర్పడుతున్నవి. వీటిని తొలగించుటకు నిర్విరామ కృషి జరుగాలని సూచించారు.

సబ్సిడీ పథకం మరికొంత కాలము కొనసాగాలని సూచించారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి శ్రీ అక్కిరాజు సేవలను శ్రీ అక్కినేని ప్రశంసిస్తూ ఫిల్మ్ పరిశ్రమాభివృద్ధికొరకు వారి కృషిని కొనియాడారు.

"మంత్రి మంచి వ్యక్తి. సరసులు. వారి సన్మానసభకు అధ్యక్షత వహించడం నాకు మహదానందము" అంటూ, మానవులున్న వారికున్న బాధ్యతలను గుర్తుచేసి వారికి మరి కొంత ఉత్సాహమును కల్పించడమే ఈ సన్మాన కార్యక్రమ ముఖ్యోద్దేశమని శ్రీ నాగేశ్వరరావు ప్రసంగించారు. గత 2 దశాబ్దముల నుండి నేను నటిస్తున్నాను. వారు రాజకీయాలలో ఉన్నారు. మా ఇద్దరి గమ్యం ఒక్కటే. అది ప్రజాభిమానము సంపాదించుటము మరియు ప్రజాభిమానమును నిలబెట్టుకొనుటము అని అక్కినేని ఉద్బోధించారు. వ్యక్తుల పట్ల నిరసన, సమాజములో పూలదండలు, పేపరికలు, రాళ్ళ దెబ్బలు వీటన్నిటినీ సమముగా స్వీకరించాలి. వాటన్నిటిని స్వీకరించడానికి గల సాహసము, సన్మాన సభల ద్వారా పెంపొందించబడుతున్నదని పద్మశ్రీ అక్కినేని భాషించారు. రాజకీయాలతో ఏనాడు వత్సములను మిళితము చేసుకొంటున్నారు. వారు కళతో మానవత్వాన్ని మిళితము చేసుకుంటున్నవాడిని నేను. మానవుడు మా యిరువురకు సమానము అని శ్రీ నాగేశ్వరరావు అభివర్ణించారు.

మంత్రి సన్మానమునకు సమాధానమిస్తూ ప్రజల శిక్షణ అలవరచుకోవాలని, విస్తార పరుస్తు నేటి సమాజములో, ప్రతివారు తమ బాధ్యతలను అవగాహన చేసుకోవాలని ఉద్బోధించారు. అనేక పూరిత వివాదాలకు లోను కారాదని హితవు చేసారు. కుదేలని సంతానము లాగా ప్రతిరోజూ క్రొత్త రాజకీయ పార్టీలు ఉద్భవిస్తున్నవి. కర్తవ్య ఆలోచన, సేవాదృక్పథము లేని పార్టీలు ప్రజా స్వామ్యంలో మనుగడ వుండదని హెచ్చరిక చేసారు. నానాటికి పరస్పర గౌరవము, విశ్వాసము లేకుండా పోతున్న తరుణములో మన విజ్ఞానము సంఘానికి తోడ్పడి రాబోవు తరాలకు వరవడి మరికొంత ఆదర్శాలను సృష్టించాలని హితవు చేసారు.

సన్మానసంఘ కార్యకర్తలకు, నటరాజ నాట్యకళామండలివారికి తన కృతజ్ఞతలు వ్యక్తపరిచారు.

తొలుత మంత్రికి, శ్రీ పద్మశ్రీ నాగేశ్వరరావుకు స్వర్యసంగీత రూపకమువ్వారా సన్మానపత్రములు సమర్పించారు.

కోదాడ సమితి అధ్యక్షులు శ్రీ వి. పాపిరెడ్డి మరియు శ్రీ పి. వెల్లయ్య గారలు ప్రసంగించారు.

శ్రీ కొల్లు వెంకటేశ్వరరావు స్వాగతము చెప్పారు.

తొలుత సుమారుగా రు 16,000లు ఖర్చుతో నిర్మించబడిన గ్రామ పంచాయతీ భవనమునకు ప్రారంభోత్సవము, వేణుగోపాలస్వామి దేవస్థాన పునరుద్ధరణకు శంకుస్థాపన మంత్రి చేసారు. సమితి అధ్యక్షులు శ్రీ కె. ... ఉపాధ్యక్షులు శ్రీ ఎం. నాగేశ్వరరావు సభయందు పాల్గొన్నారు.





మీ పైర్లకు మేలురకం ఎరువులను మీ కిస్తాను—
మీ పెట్టుబడికి తగిన ప్రతిఫలం అవి మీ కిస్తాయి!
చేనుకు చేవ. రైతుకు రొఖ్ఖం— గ్రోమోర్


నేను కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారి గ్రోమోర్ రైతునని మీకు తెలిసిందే! నేను రైతునే కావటం వల్ల, గ్రోమోర్ ఎరువులు నాణ్యమైనవని హామీ ఇవ్వగలను. మీరు వేసే పైరు—వరి, చెఱకు, మిర్చి, లేక ఏదైనా సరే—అన్ని రకాల పైర్లకు మా గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులు అనువైనవి.
దేశం అంతటా లక్షలాది రైతులకు నామీద నమ్మకం కుదిరిందంటే ఆశ్చర్యమేముంది!
కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లి.
AIYARS-CF. 144 TL

200 జనాభాగల గిరిజన కాలనీలకు పాఠశాలలు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాదు, జనవరి 28 : రెండు వందలు, అంతకు పైన జనాభా గల తండాలు, అది ఆ గిరిజన కాలనీలలో ఎలిమెంటరీస్కూళ్లను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు చేసింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘ మండలి అధ్యక్షుని కోర్కెపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. మొదట్లో 190 పాఠశాలలను ప్రారంభించవలసిందిగా విద్యాశాఖ డైరెక్టరు ఆదేశించ బడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ఆదిమజాతి సేవక సంఘం అధ్యక్షుడు శ్రీ వి. రాఘవయ్య ప్రభుత్వ నిర్ణయంపట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. (ప. వి.)

జాతీయ కళాశాల సిబ్బందిజీతాలబకాయి

చెల్లించలేక పాలకవర్గం రాజీనామా

విద్యార్థుల ఆందోళన

మచిలీపట్నం, జనవరి 28: జందరు జాతీయ కళాశాల సిబ్బందికిమకు రావలసిన జీతం అంతా ఒకేసారి చెల్లించాలని పట్టు పట్టారు. పాలకవర్గం సభ్యులు విన్నపాయ ఈతో తమ పదవులకు రాజీనామా చేశారు. యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి పాలకవర్గ బాధ్యతలు ప్రిన్సిపాలు స్వీకరిస్తారు. ప్రిన్సిపాలు నిన్న కళాశాలను నెలాఖరు వరకు మూసివేశారు. విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు.

ఎం. ఆర్. కాలేజీ టీచర్ల వేతనాల బకాయిలు

విజయనగరం, జనవరి 28: విజయనగరం ఎం. ఆర్. కళాశాల అధ్యాపకులకు గత రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదనీ, గతమూడు సంవత్సరాల నుంచి కూడా చెల్లింపులు సక్రమంగా జరగడంలేదనీ, ఫిబ్రవరి 5వ తేదీలోపున వేతనాలుచెల్లించనియెడల ప్రత్యక్ష చర్య జరపడానికి సిబ్బంది అసోసియేషన్ నిర్ణయించిందనీ సంఘ కార్యదర్శి తెలియ జేస్తున్నారు.

మూలశంకకు
త్వరగా
నమ్మకమైన
హెడన్‌సాతో
చికిత్సను పొందండి
శస్త్రచికిత్స
అవసరముండదు!
DOL-327 TEL

ఏజంట్లు కావలెను (ప్రతిచోటా)



మీ ఇంటిలోవుండే (పూర్తి సమయం లేదా పార్ట్ టైం) పనిచేస్తూ మీరాబడినివృద్ధి చేసుకోండి. మీరు యిప్పుడు జపాన్ ఆర్ట్ చీరలు, టెర్లిన్, షూటింగ్లు, రెడీమేడ్ దుస్తులు, నైలాన్ మేజోళ్లు, టైలకు ఆర్డర్లు సేకరించడంద్వారా నెలకు రు750/—గాని, మంచి కమీషను గాని సంపాదించవచ్చు. మీకు అనుభవం అవసరంలేదు. లేదా పెద్ద పెట్టుబడి అక్కరలేదు. మీకు అన్నీ మేము నమ్మలు చేస్తాము. అమూల్యమైన సహాయంకూడా చేస్తారు. బాగా ప్రయత్నించి సులభంగా ఫలితం పొందుమార్గంలోనే ఈవ్యాపారం శీఘ్రంగా ప్రారంభించండి. మీ ఏజెన్సీ రిజిస్ట్రుచేసుకొవడానికి నేడే తగుసమయము. ఇప్పుడే మా అడ్రసును నోట్‌చేసుకొని, ఉచిత శాంపిల్స్‌కు, షరతులకు వ్రాయండి.
Madras Agencies (APV), Roop Nagar, Delhi-7.

ముఖ్య వార్త



ఇపుడు నెలసరి రు 10—వాయిదాలలో 1971 మోడలు 5 సం. గ్యారంటీ, వెదర్ ప్రూఫ్, ఎయిర్ మార్షల్ ట్రాన్సిస్టర్లు రంగుల లైటుతో,మంచి కేబినెట్టులో అమర్చినవి పొందండి.
తగ్గింపుధర రు 260— కొనుగోలుదారులు పూర్తిపేరు, సరైన అడ్రసు ఇంగ్లీషులో వ్రాయండి. సరుకులు పార్శిలులో పంపబడును.
AIR MARSHAL AGENTS (APV) DELHI-31

దగ్గు?పోయింది!
హైకోడిన్

పూర్తిగా దగ్గును అదుపులో పెట్టుటకు హైకోడిన్ మాత్రమే 4 విధములుగా పనిచేస్తుంది
హైకోడిన్
టర్ఫ్ వసాకా
దగ్గుకు నమ్మకమైన, అధికాధికముగా అమ్మకమవుతున్న యింటి మందు
everest/1018/ACW tel

పనామా
సూపర్ సిల్వర్
స్టెయిన్లెస్ బ్లేడ్

రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ దినోత్సవాలు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

విజయవాడ, జనవరి 28 : విజయవాడ లోని ప్రభుత్వ సంస్థలు, ప్రయివేటు సంస్థలు, సేవాసంస్థలు, విద్యాసంస్థలు మొన్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నవి. పట్టణంలోని ముఖ్య కూడలి ప్రాంతాలను రంగు రంగు కాగితాలతో, తోరణాలతో అలంకరించి ఉత్సవ నిర్వాహకులు అక్కడ పతాకావిష్కరణలు జరిపించారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా, ప్రయివేటు కార్యాలయాలపైనా జాతీయ పతాకాలు ఎగుర వేయబడినవి.

విజయవాడ జూనియర్ ఛాంబర్‌వారు 21వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ దేశభక్తి గీతాల పోటీని మాంటిసోరి స్కూలులో ఏర్పాటు చేశారు. సభకు ఛాంబర్ అధ్యక్షుడు శ్రీ ఎన్. వి. సుబ్బారావు అధ్యక్షత వహించారు. కుమారి టి. లక్ష్మికి ప్రథమ, కుమారి ఎస్. సరోజకు ద్వితీయ, కుమారి జి. కుసుమ తృతీయ బహుమతులను ప్రిన్సిపాల్ శ్రీమతి వి. కోటేశ్వరమ్మ అందజేశారు. సుమారు 100 మంది బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనగా వారికి సర్టిఫికెట్లు అందజేయబడినవి. ఛాంబర్ ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు వందన సమర్పణ గావించారు.

విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన సభలో బార్ అధ్యక్షుడు శ్రీ ఉన్నే రామకోటయ్య జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. శ్రీ కానూరి వీరభద్రరావు వ్రాసిన 'సరస వినోదిని సమస్యా పూరణం' గ్రంథాన్ని శ్రీ ముద్దాలి నరసింహారావు ఆవిష్కరించారు. శ్రీ పాటిబండ్ల అప్పారావు ప్రసంగించారు. శ్రీ శివలెంక బసవయ్యశాస్త్రి పద్యాలు చదివారు. కామన్‌వెల్త్ న్యాయవాదుల సభ విశేషాలను గూర్చి శ్రీ కిలారు శ్రీనివాసమూర్తి వివరించారు. శ్రీ హరి అనంత పద్మనాభ శాస్త్రి వందన సమర్పణ గావించారు. మేజిస్ట్రేటులు, న్యాయవాదులు ప్రభృతులు హాజరయ్యారు.

విజయవాడ రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభకు శ్రీ. బి. ఎస్. కాలేజి ప్రిన్సిపల్ శ్రీ ఎస్. సుందరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండోర్ గేమ్స్, వక్తృత్వపు పోటీల విజేతలకు ఆయన బహుమతులను పంచారు. ఈ సందర్భంగా స్టాంపుల ప్రదర్శన జరిగింది. శ్రీ టి. వి. ఎస్. మణి ప్రసంగించారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీ ఎం. వి. సంపత్ బాబా అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీ జె. వి. డి. ఎస్. శాస్త్రి వందన సమర్పణ గావించారు. రోటేరియన్లు బహుమతులను విరాళాలుగా యిచ్చారు. అనంతరం 'ఏక్‌ది సుల్తాన్' నాటిక ప్రదర్శన జరిగింది.

విజయవాడ లయన్స్ క్లబ్ (రూరల్) ఆధ్వర్యాన ప్రభుత్వ ఆసుపత్రి, ప్రయివేటు నర్సింగ్ హోమ్‌లలోని రోగులకు పండ్లు పంచిపెట్టబడినవి. సాయంత్రం శ్రీ జి. సత్యనారాయణరావు (క్లబ్ అధ్యక్షుడు) అధ్యక్షతను జరిగిన సభలో శ్రీ జి. కృష్ణ 'ఆలోచిత ఆలోచన' అను విషయంపై ప్రసంగించారు. కళాశాల విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామును బదర్ జోషియన్ నిర్వహించారు.

ప్రథమ బహుమతి ఆంధ్ర లయోలా కాలేజికి, ద్వితీయ బహుమతి కె. బి. ఎన్. కళాశాలకు, ప్రత్యేక బహుమతి గన్నవరం సెంట్ జాన్ హైస్కూలుకు లభించినవి. కార్యదర్శి పి. రమేష్‌కుమార్ వందన సమర్పణ గావించారు.

ప్రభుత్వఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ వి. నాగభూషణం పతాకావిష్కరణ జరిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బెజవాడ మెడికల్ అసోసియేషన్‌ల ఆధ్వర్యాన జరిగిన సభలో డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు (ఎం. ఎల్. ఏ.) మాట్లాడుతూ విజయవాడ ఆసుపత్రికి గుణదలవద్ద కేటాయించిన 60 ఎకరాల స్థలాన్ని విక్రయించి ఆ సొమ్ములో స్థానిక ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసుకో వచ్చునని సూచించారు. డాక్టర్ జె. ఎల్. నరసింహమూర్తి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.

గవర్నరుపేటలో ఇంటర్నేషనల్ కల్చరల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యాన జరిగిన సభలో శ్రీ నలాది కనకారావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన సభలో శ్రీ ఆర్. కృష్ణ పతాకావిష్కరణ జరిపారు. శ్రీ ఉప్పు వెంకట్రావు (కార్యదర్శి) కాంగ్రెస్ చరిత్రను వివరించారు.

భగత్‌సింగ్ సేవాదళం ఆధ్వర్యాన అధ్యక్షుడు శ్రీ నూకల రామారావు పతాకావిష్కరణ గావించారు. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి శ్రీ దంటు కృష్ణమూర్తి ప్రభృతులు ప్రసంగించారు. శ్రీ కొలిసెట్టి హనుమయ్య పిల్లలకు మిఠాయి పంచారు. దళం కార్యదర్శి శ్రీ తోట ఉత్తర్రావు వందన సమర్పణ గావించారు.

ఆంధ్రా కాంగ్రెస్(సంస్థా) కార్యాలయం డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు జాతీయ జండాను ఎగురవేశారు. అనంతరం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని గూర్చి డాక్టర్ చలపతిరావు వివరించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ వల్లూరు కేశవరావు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి శ్రీమన్నారాయణ, ప్రభృతులు పాల్గొన్నారు.

సిటీ కాంగ్రెస్ కార్యాలయంపై శ్రీ జి. ఎస్. రాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యదర్శులు శ్రీ వై. వి. రామవరావు శ్రీ కోట సుబ్రహ్మణ్యం శ్రీ మహ్మద్ యాసిన్, శ్రీ నూతలపాటి రంగారావు శ్రీ సి. హెచ్. వెంకటరావు శ్రీ టి. బ్రహ్మేశ్వరరావు ప్రభృతులు పట్టణంలోని వివిధ పేటలలో జండాలను ఆవిష్కరించారు. మొన్నరాత్రి గవర్నరుపేటలో నాటిక ప్రదర్శన జరిగింది.

విజయా ట్యుటోరియల్ కాలేజీలో శ్రీ గోపరాజు లవణం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యామందిర్ బాలబాలికలు జాతీయ గీతాలు పాడి కవితా ప్రదర్శన జరిపారు. ప్రిన్సిపాల్ శ్రీ ఎల్. చిరంజీవిరావు అధ్యక్షతను జరిగిన సభలో పి. ఎల్. ఎస్. శర్మ ప్రభృతులు ప్రసంగించారు.

దక్షిణ మధ్యరైల్వే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన డివిజనల్ కార్యదర్శి శ్రీ ఎస్. ఎల్. శాస్త్రి జాతీయ జండాను ఎగురవేశారు. శ్రీ ఎం. రామకోటేశ్వరరావు షేక్ బాషా, ఎ. సుబ్బయ్య ప్రభృతులు ప్రసంగించారు.

దుర్గా విద్యానికేతన్‌లో ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. వి. ఎల్. నరసింహం పతాకావిష్కరణ జరిపారు. రెబ్బా సత్యనారాయణ అధ్యక్షతను సభ జరిగినది. గీతా పరీక్ష పోటీలు, విద్యార్థుల వినోద కార్యక్రమాలు జరిగాయి.

శ్రీ వాణీ నికేతన్‌లో కాలేజి వ్యవస్థాపకులు శ్రీ కోనేరు రామచంద్రరావు జాతీయ పతాకావిష్కరణ జరిపి, సభకు అధ్యక్షత వహించారు. విద్యార్థుల కర్తవ్యాన్ని గూర్చి ఆయన ఉపన్యసించారు.

నూజివీడు

నూజివీడు శ్రీ వెంకటా మెమోరియల్ కాలేజి హాస్టలు భవనంలో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. ఆర్. డి. ఒ. శ్రీ జేసురత్నం జెండా ఎగుర వేశారు. నూజివీడు కళాశాల ప్రిన్సిపాలు శ్రీ వై. మాధవాచార్యులు అధ్యక్షతవహించారు. హాస్టలు కార్యదర్శి శ్రీ దాసరి సంజీవరావు ప్రభృతులు ప్రసంగించారు.

గుడివాడ

గుడివాడ యస్. పి. యస్. మునిసిపల్ హైస్కూలులో మునిసిపల్ హైస్కూళ్లు సంయుక్తంగా రిపబ్లిక్ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. విద్యార్థిని కేడెట్ల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం చైర్మను శ్రీ కటారి సత్యనారాయణరావు పతాకోత్సవం జరిపారు. శాసన సభ్యుడు శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ శ్రీ యం. వి.యన్. బ్రహ్మానందం ప్రసంగించారు.

హెడ్మాస్టరు శ్రీ ఫి. వి. నరసింహారావు వందన సమర్పణ చేశారు.

బందరు

బందరులో జిల్లా కలెక్టరు శ్రీ సి. శ్రీనివాసశాస్త్రి జాతీయపతాకం ఎగురవేసివందనం స్వీకరించారు. ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించారు. సాయంత్రం కలెక్టరు కార్యాలయం వద్ద ఓపెన్‌ఎయిర్ థియేటర్‌లో సభ జరిగింది. మునిసిపల్ చైర్మన్ శ్రీ ఎస్. వి. గోపాలరావు ప్రభృతులు ప్రసంగించారు. శ్రీకాకుళంజిల్లాకు చెందిన సుకుమారపార్టీ సంగీతకార్యక్రమం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కలెక్టరు కార్యాలయం సిబ్బంది నాటకం ప్రదర్శించారు. కాంగ్రెసు ఆఫీసువద్ద శ్రీ నాయుడు నాగేశ్వరరావు జాతీయపతాకం ఎగురవేశారు. రాజ్యసభ సభ్యుడు శ్రీ కె. పి. మల్లికార్జునుడు ప్రభృతులు ప్రసంగించారు.

పోలీస్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఆటలపోటీలు జరిగాయి.

శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కలెక్టరు శ్రీ బి. ఎస్. యుగంధర్ ఎం. ఎం. పి. స్కూలుగ్రౌండ్స్‌లో జాతీయపతాకం ఎగురవేసి, పెరేడ్ తిలకించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ వి. ఎస్. రామకృష్ణరావు మాట్లాడుతూ నక్సలైట్ ఉద్యమం అణచివేయడానికి వివిధ వర్గాల ప్రజలు తోడ్పడ్డారని చెప్పారు.కొందరికి ఆయన బహుమతులు ప్రకటించారు. జిల్లా కలెక్టరు బహుమతులు ఇచ్చారు.

శ్రీకాకుళం రోటరీక్లబ్‌వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండు పంచిపెట్టారు. శ్రీనివాస మహిళామండలిలో శ్రీమతి కె.లలితవల్లి రాఘవేంద్రరావు జాతీయపతాకం ఎగుర వేశారు. శ్రీమతి రామలక్ష్మి రాజేశ్వరరావు అధ్యక్షతవహించారు. శ్రీమతి టి.హైమవతి ప్రసంగించారు. సాయంత్రం బహిరంగ సభ జిల్లా కలెక్టరు శ్రీ యుగంధర్ అధ్యక్షతన సభ జరిగింది. మునిసిపల్ చైర్మన్ శ్రీప. వెంకటరావు ప్రసంగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

కాకినాడ

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లాకలెక్టరు శ్రీ ఎల్. మాలకొండయ్య అధ్యక్షతన సభ జరిగింది. జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టరు సింహావలోకనంచేశారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ పుట్టావెంకటరమణ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రజలు అందరూ సమైక్యంగా కృషి చేయాలని అన్నారు. విట్టల బదర్సు బుర్రకథ జరిగింది.

జిల్లా రెవిన్యూ ఆఫీసరు శ్రీ కె. సింహాచలం రాజా పిఠాపురం తాలూకా హరిజన కుటుంబాలకు రు 8,200 లు పంచారు. పిఠాపురం పంచాయతిసమితి బి. డి. ఒ. శ్రీ డి. సాంబమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు.

కాకినాడ ఆఫీసర్లక్లబ్‌లో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. జిల్లాజడ్జి శ్రీ సి. శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆటలలో గెలుపొందిన వారికి శ్రీమతి శ్రీరాములు బహుమతులు పంచారు. నూతన సంవత్సరానికి శ్రీ ఎల్. మాలకొండయ్య అధ్యక్షులుగా, శ్రీ ఆర్.డి. భూపాల్ ఉపాధ్యక్షుడుగా, శ్రీ సి. వెంకటేశ్వరరావు కార్యదర్శిగా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నుకొన్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీ కె. ఎస్. కృష్ణమూర్తికి సన్మానం జరిగింది.

భీమవరం

భీమవరం వాణిజ్య మండలి కార్యాలయంలో శ్రీ మామిడిపల్లి నాగేశ్వరరావు జండా ప్రతిష్ఠించారు. సభకు శ్రీ ఈటువర్తి నరసింహారావు అధ్యక్షత వహించారు. పురపాలకసంఘం, తాలూకాఆఫీసు, పి. యస్. ఆర్. కాలేజి, విజయభారతి, వాణి ట్యుటోరియల్ కాలేజి ఆదిగా సంస్థలు రిపబ్లిక్ దినోత్సవం జరిపాయి.

పెద్దాపురం

పెద్దాపురం ఆర్. డి. ఒ. ఆఫీసువద్ద డిప్యూటీ కలెక్టరు శ్రీ త్రోవగుంట వెంకటేశ్వర్లు, తాలూకా ఆఫీసువద్ద తహసిల్దార్ శ్రీ రావుల వెంకన్న, డిస్ట్రిక్టు మునసిఫ్ కోర్టువద్ద జిల్లామునసిఫ్ శ్రీ ఎం. రామకృష్ణ, మునిసిపల్ ఆఫీసువద్ద వైస్‌చైర్మన్ శ్రీ చల్లా సూర్యారావు, పంచాయతీసమితి కార్యాలయం

ఉత్సవ తాడేపల్లి శ్రీ. డి. ఓ. శ్రీ జొన్నాది వెంకట్రావు, జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. మరి కొన్ని సంస్థలలోకూడా ఉత్సవం జరిగింది.

యలమంచిలి

యలమంచిలిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైనా జాతీయపతాకాలు ఎగురవేశారు. జూనియర్ కళాశాలలో కమిటీ కోశాధికారి శ్రీ పి. వి. కృష్ణయ్య జాతీయపతాకం ఎగురవేశారు. కాలేజి కమిటీకార్యదర్శి శ్రీ ఎస్. వి. నరసింహమూర్తి ప్రభృతులు ప్రసంగించారు. జిల్లాపరిషత్ బాలికల పాఠశాలలో శ్రీమతి గంపలక్ష్మి జాతీయ పతాకం ఎగురవేశారు. స్థానిక క్రికెట్ క్లబ్ వద్ద శ్రీ గుంటూరు శ్రీనివాసమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు. ఆటలపోటీలలో గెలిచిన వారికి శ్రీ కె. విశ్వనాథం బహుమతులు పంచారు. క్లబ్ కార్యదర్శి శ్రీ గొల్లకోట జగన్నాథం వందన సమర్పణ చేశారు.

మంగళగిరి

మంగళగిరి సమితి ఆఫీసులో బి. డి. ఒ. శ్రీ ఎ. మోహనరావు జాతీయ పతాకం ఎగురవేశారు. శ్రీ మురాల రాఘవయ్య ప్రసంగించారు. సైకిల్‌పేట్లు, పాటలపోటీలు, భరతనాట్యం జరిగాయి.

ఈ సందర్భంలో అమెచ్యూర్ ఆర్ట్సు సంఘం ఏర్పాటు అయింది. ఆర్. టి. సి. బస్‌స్టాండ్‌లో గుంటూరు డిపో మేనేజర శ్రీ ఆర్. రామారావు జాతీయ జండా ఎగుర వేశారు.



జీప్ సెల్లులు
దేశం నాలుగు చెరగులా ఎంత మారుమూల అయినా పేరు గాంచినవి

ఈ సెల్లులు నమ్మకానికి అంత ప్రఖ్యాతిగాంచినవి. చాలాకాలం ఆడి రాగలవు. టార్చిలైట్లు ఎక్కువ కాంతి నివ్వడానికి. ట్రాన్సిస్టర్లు నిర్దుష్టంగా ధ్వనిని ప్రసారం చేయడానికి GEEP సెల్లులు వాడండి.



STERLING.GF.1281 TEL

గెలుపొందిన జోడీ

భారతదేశం అంతటా జ్యోతి యూనివిల్ట్ పంపు అధికంగా అనుకరించబడుతున్నది. అది ప్రత్యేకంగా రూపొందింపబడింది. అందుకనే చాలా కాలం మన్నుతుంది. ఏవిధమైన ఇబ్బంది లేకుండా ఉత్తమంగా పని చేస్తుంది. పుష్కలంగా నీరు అందిస్తుంది. విద్యుచ్ఛక్తి ఖర్చు చాలా తక్కువ. ఇన్ని కారణ అనుకరించడానికి ప్రోత్సాహంగా ఉన్నాయి. ఉత్తమమైన పంపు. ఉత్తమమైన మోటారుతో సాటిలేని మేటి జోడి జ్యోతి యూనివిల్ట్. ఏళ్ల తరబడి సమృద్ధిగా నంటలు పండించుటకు, జ్యోతి యూనివిల్ట్ మీద మీరు ఆధారపడవచ్చును.

జ్యోతి లిమిటెడ్
బరోడా-3.
quality is our creed

everest/1108 JY-TL

బ్రాంచి : 69-సి, రాష్ట్రపతిరోడ్, కింగ్స్‌వే, సికింద్రాబాద్-3. (ఏ. పి.) ఫోన్: 74605.



రేడియో

శనివారం, జనవరి 30
శక 1892 మాఘ 10

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—00వందేమాతరం, మంగళ ధ్వని, 6—10భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, గద్యం, 6—40 ఎమ్. వెంకటేశ్వరరావు:వీణ, 7—00 తె. వా, 7—15 రఘునాథ్ సేట్:వేణువు, 7—45సంకీర్తనం, 8—30 విజయవాడ వలె, మధ్యాహ్నము: 12—25స్వరవల్లరి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00ఎమ్. వెంకటరావు, వీణ, 1—40 చిత్రసీమ, 1—50 తె.వా.: 2—00చిత్రసీమ, 2—30 బాలానందం, సాయంత్రం: 5—30 జానపద గేయాలు, 5—55ప్రసార విశేషాలు, 6—05ప్రాం.వా., 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామ సీమలు, 7—00తె.వా., 7—45వార్తావాహిని, 8—30 చిత్రసీమ, 9—15 నాటిక, 9—30 అఖిల భారత సంగీతకార్యక్రమము భక్తి గేయాలు (ఢిల్లీ నుండి రిలే), 10—30 జి. కె. రామచంద్రన్, 11—00ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం:6—00వందేమాతరం, 6—10 భక్తిరంజని, 7—00తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30పాలవెల్లి, 8—30 పి. మునిరామయ్య:వయొలిన్, మధ్యాహ్నం: 11—45 చిత్రతరంగిణి, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00హైదరాబాద్ వలె, 1—40 పసిడిపంటలు, 1—50 తె. వా, 2—01 పి. మునిరామయ్య:వయొలిన్, సాయంత్రం:5—30 హైదరాబాద్ వలె, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాం. వా., 6—15 స్వాతంత్ర్యోద్యమ గేయాలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30కల్పన, 7—00 తె. వా., 7—15 వంటసీమలు, 7—45 యువభారతి, 9—15 పిచ్చానువ్రతి నాటిక— రచన:నవీన్, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము భక్తి గేయాలు, 11—05 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 416.7 మీ

ఉదయం:6—00వందేమాతరం, మంగళ ధ్వని, 6—45 సంగీతామృతం, ఎమ్. ఎమ్. దండపాణి దేశికర్, 7—30 ఎ. శ్రీనివాస రాఘవన్, వి. గోవిందస్వామి నాయకర్:వయొలిన్, మద్రాస్ ఎ. కన్నన్: మృదంగం ఆర్. ఎస్. కృష్ణమూర్తిరావు: ఘటం, 8—45 చిత్రగానం, 9—15 వాద్యసంగీతం, 9—30 రంగమణి విజయరాఘవన్, 10—00వి. ఎస్. గణపతి:క్లారినెట్. మధ్యాహ్నము: 12—00ఎల్.ఎస్. ప్రభావతి:వీణ, 1—00 రంగమణి విజయరాఘవన్, 1—30 చిత్రగానం, సాయంత్రం: 5—00 వి. ఎస్. గణపతి:క్లారినెట్, 5—45 మెల్లిశై, 6—45 చిత్రగానం, 9—15వాద్య సంగీతం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, భక్తి గేయాలు (ఢిల్లీ నుండి రిలే), 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు—బి 211.3 మీ

ఉదయం:6— 55వందేమాతరం, మంగళ ధ్వని, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నము:1—40మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., సాయంత్రం: 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 రసమంజరి, 7.00 తె. వా., 8—25 ఇన్నిశై:లాల్గుడి జి. జయరామన్, శ్రీమతి బ్రహ్మానందం, 11—05 ప్రసారసమాప్తి.



సామర్లకోట యువజన వ్యాయామ కళాశాల అధ్వర్యాన జనవరి 25 న జరిగిన కుస్తీ చెడుగుడు పోటీలలో విజేతలకు తూర్పుగోదావరిజిల్లా కలెక్టరు శ్రీ లింగం బాల కొండయ్య బహుమతు లందిస్తున్న చిత్రం

క్రీడాలోకం

వెస్టిండీస్ పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టుకు ఎన్నికయిన జయసింహ

వయస్సు 31. 1959లో భారత జట్టులో ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత 36 టెస్టు లలో ఆడారు. 1967లో ఆస్ట్రేలియాలో పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు అనివార్య పరిస్థితుల మధ్యలో పిలిపించగా, వెళ్లగానే టెస్టులో సెంచరీ చేసిన ఘనత తెచ్చుకొన్నాడు. భారత మేటి ఆల్ రౌండర్సులో ఒకడుగా లెక్కించవచ్చు. బౌలింగ్ ప్రారంభించకలడు. ఆఫ్‌స్పిన్ వర్రువేయకలడు. ఇన్నింగ్సు ప్రారంభించుట కన్న, మధ్యలో వెళ్లిన జట్టుకు బాటింగ్‌లో స్థిరత్వంకల్గించకలడు.

దక్షిణ మండలం ఛాంపియన్ షిప్ గెల్చిన హైదరాబాద్ జట్టు నాయకుడు.

వలుపురి పెద్దల దృష్టిలో, భారతజట్టు నాయకుడుగా ఎన్నిక కావలసిన స్తోమతవున్న వాడు.

నేడే బ్రహ్మాండమైన ప్రారంభం!
విజయవాడ - శ్రీ మారుతీలో
మొగల్ ఎ ఆజం
దిలీప్‌కుమార్, మధుబాల,
పృథ్వీరాజ్ కపూర్
సంగీతం: నౌషాద్
ఇంటర్నేషనల్ పిక్చర్స్ రిలీజ్.

8 వ వారం
ప్రేక్షకుల కోరికపై పొడిగింపబడినది
ఊర్వశి 70 యం. యం. ఏయిర్ కండిషన్డ్
విజయవాడ
మెకన్నాస్ గోల్డు
70 యం. యం.
టెక్నికలర్—ఫుల్ స్టీరియోఫోనిక్ సౌండ్
తర్వాత వారం:
"చార్లెస్ డికెన్స్" నవల
"ఆలివర్ ట్విస్ట్"కు అధారముగా
రూపొందించిన
"ఆలివర్"
70 యం. యం.
టెక్నికలర్ — స్టీరియోఫోనిక్ సౌండ్

మరణం

ప్రముఖ వ్యవసాయ, వ్యవహారకర్త
దానం సత్యనారాయణమూర్తి

(69 సం. లు) తే. 16—1—71 న స్వర్గస్థులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.
పెద్దకర్మ 30—1—71శనివారం తణుకు తాలూకా, పురదాల్లపాలెంలో మా స్వగృహమందు జరుపబడును.
భార్య: సీతరామమ్మ.
కుమారులు: భగవన్‌రావు, నారాయణరావు, వెంకప్ప, శ్రీరామలక్ష్మణ సత్యనారాయణమూర్తి (బ్యా). సోదరులు: గోగయ్య, అచ్చియ్య, మాణిక్యాలరావు.
అల్లుళ్లు: కాకిత వెంకట నాగభూషణం, కొమ్మన శ్రీరామచంద్రమూర్తి.
కుమార్తెలు: కాకిత నాగేశ్వరమ్మ, కొమ్మన రామలక్ష్మి, దానం భాగ్యం.

లోక్ సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంకల
మరాఠి దిన పత్రిక



Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
Regd. No. H-4

ఆంధ్రప్రభ

ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 28 విజయవాడ 30-1-1971 శనివారం 8 పేజీలు: 12 పైసలు



"దేశాన్ని ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించితీరుతాము"

పాతకాంగ్రెస్ శపథం: దశసూత్ర ప్రణాళిక ప్రాతిపదికగా సోషలిస్టు సమాజ సంస్థాపనకు హామీ

ప్రజాస్వామ్య రక్షణకు కంకణధారులు కావాలని ఎన్నికల మానిఫెస్టోలో ప్రజలకు ప్రబోధం

న్యూఢిల్లీ, జనవరి : 29

వ్యక్తిస్వాతంత్ర్య రహితమైన ప్రజాస్వామ్య, సోషలిస్టు సమాజం పట్ల తన ప్రగాఢ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, రాజభరణాలను, మాజీ సంస్థానాధీశుల ప్రత్యేక హక్కులను ''సముచితమైన పద్ధతి''లో రద్దు చేయాలన్న తన విధానాన్ని నిర్ద్వంద్వంగా మరొకసారి నొక్కివక్కాణిస్తూ, ప్రాథమిక హక్కుల రద్దుకుగాని, సవరణకుగాని (ప్రత్యేకించి ఆస్తిహక్కు) ఎట్టి ప్రయత్నం జరిగినా తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటించగలదని శ్రీ నిజలింగప్ప నాయకత్వంలో గల కాంగ్రెస్ సంస్థ ఎన్నికల ప్రణాళికలో నేడు భారత ప్రజలకు హామీ యిచ్చింది.

''రాజ్యాంగ బద్ధమైన ఈ ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్యానికి మూలకందమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు కాంగ్రెస్ సంస్థ పూర్తిగా కట్టుబడి ఉన్నది. భారత పౌరులు తమ ప్రతిభా, వ్యుత్పత్తులను ధనార్జనకు, ఆస్తుల సముపార్జనకు వినియోగించుకొనడానికి పరిపూర్ణమైన స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఈ స్వేచ్ఛను పరిహరించే హక్కు ఎవరికీలేదు'' అని పాత కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో గొంతెత్తి ఘోషించింది.

లోక్‌సభకు రానున్న ఎన్నికల సందర్భంగా 4,500పదాలతో కూడిన ఎన్నికల ప్రణాళికను పాతకాంగ్రెస్ నేటి ఉదయమే పత్రికలవారికి విడుదల చేసింది. దారిద్ర్యాన్ని నిర్మూలించి దేశ సంపదను మరింత అభివృద్ధిచేయడం ద్వారాను, సాధించిన సంపదను సమానంగా పంపిణీ చేయించడంద్వారాను (ఉన్న దారిద్ర్యాన్ని పలుగురికి పంచడం కాదు) ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచి, వారికి సుఖశాంతులు సమకూర్చడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పాత కాంగ్రెసు ఈ ప్రణాళికలో పదేపదే వక్కాణించింది.

అపసవ్యమైన ఆలోచనలతో కూడిన లోపభూయిష్టమైన, లేక తొందరపాటుతో కూడిన ఒక శాసనాన్ని కొట్టివేసిన సందర్భాలలో సుప్రీంకోర్టును తెగనాడడాన్ని తీవ్రంగా విరసిస్తూ, రాజ్యాంగ రక్షణకు, భారత పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాల స్వాతంత్ర్య ప్రతిపత్తిని కాపాడడం అత్యంత ప్రధానమైన విషయమని పాత కాంగ్రెస్ ఉద్ఘాటించింది.

దేశంలో విచ్ఛిన్నకర శక్తులను, వేర్పాటు శక్తులను అదుపులో పెట్టడానికి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొని ఉండాలన్న తన వాదాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం, తనతో ఏకీభవించని రాష్ట్రాలను, (ఆఖరికి సరిహద్దు వివాదాల విషయంలో కూడా) దెబ్బ తీయడానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని పాత కాంగ్రెస్ ఆరోపించింది.

దేశ ప్రజలను ప్రస్తుతం పట్టి పీడిస్తున్న అన్ని అరిష్టాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికి విచ్ఛిన్నం కావడం, ఆర్థికాభివృద్ధి స్తంభించడంతోపాటు, ధరల పెరుగుదల, నిరుద్యోగం విలయతాండవం—ఇత్యాది విషమ సమస్యలన్నిటికీ ఇందిరాగాంధి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, ఈ ప్రభుత్వాన్ని కూలద్రోసి, రానున్న ఎన్నికలలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన గురుతర బాధ్యత ప్రజలపై ఉన్నదని పాత కాంగ్రెస్ ఈ ప్రణాళికలో పదేపదే విజ్ఞప్తి చేసింది.

ఆలీన విధానాన్ని ప్రస్తావించి, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ విధానాన్ని సోవియెట్‌యూనియన్ మెప్పుకోసం, పూర్తిగా తలక్రిందులు చేసి, దేశాన్ని వక్రమార్గం పట్టించిందని పాత కాంగ్రెసు ఆరోపించింది.

తామే కనుక అధికారంలోకి వస్తే, భారత పౌరులందరికి పనిచేసే హక్కును, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారాను, శీఘ్రతర ఆర్థికాభివృద్ధికి దీక్షతో కృషిచేయడం ద్వారాను ప్రజలకు స్వచ్ఛమైన, నిర్దుష్టమైన ప్రభుత్వాన్ని సమకూర్చగలమని పాత కాంగ్రెస్ ఈ ప్రణాళికలో వాగ్దానం చేసింది.

ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్ పార్టీల ప్రయోజనాలకు వినియోగించబడకుండా, వాటిని స్వతంత్రాధికారాలుగలకార్పొరేషన్ల యాజమాన్యం క్రింద నిర్వహించాలని పాతకాంగ్రెస్ సూచించింది.

ప్రతి పౌరునికి పనిచేసేహక్కు

భారత రాజ్యాంగంలోని 41వ అధికరణం ఆదేశిస్తున్న ప్రకారం దేశంలోని పౌరులందరికి పనిచేసే హక్కు, ఉద్యోగావకాశాలు కల్పించడం, రైతులకు గిట్టుబాటు ధరలు లభించ చేయడానికి హామీ ఇస్తూనే, నిత్యజీవితావసర వస్తువుల ధరలు తగ్గించడానికిఅవసరమైన గట్టి చర్యలు గైకొనడం, వోటింగ్ వయః పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం, పన్నుల విధానాన్ని సులభతరం చేయడానికి కమిషన్ ఏర్పాటు, ఆహార ధాన్యాలను మాత్రమేగాక, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేయడం, పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికికొత్త శాసనాన్ని చేపట్టడం, పాత కాంగ్రెస్

(మిగతా 4 వ పేజీలో)

ఓటులేనికామత్!

నాగపూర్, జనవరి 29 : ప్రజాసోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ హెచ్. వి. కామత్ పేరు వోటర్ల జాబితాలో చేర్చనందున, ఆయనకు ఎన్నికలలో పోటీచేసే అవకాశం తప్పిపోయింది.

వోటర్ల జాబితాను తయారుచేసే యంత్రాంగం ''అసమర్థత'' పట్ల శ్రీ కామత్ నేడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

''ఎన్నికలలో వోటుచేసే అవకాశం నాకు లేకుండా పోయింది. వోటర్ల జాబితాలో నా పేరు లేదు. ఎన్నికల రంగంలో రెండున్నర దశాబ్దాలపాటు వున్న తరువాత ఇప్పుడు నేను కనీసం వోటరును కూడా కాకుండా పోయాను'' అని శ్రీ కామత్ నేడిక్కడ పత్రికా గోష్టిలో వివరించారు.

ఈ విషయమై నాగపూర్ కలెక్టరుకు రిజిస్ట్రేషన్ ఆఫీసరుకు తాను లేఖ వ్రాయడం జరిగిందని, అయితే, కాల వ్యవధి ముగిసినందున యిప్పుడు చేయకలిగింది ఏమీ లేదని, ఈ ఎన్నికలకు వోటరుగా నమోదు చేసుకునే అవకాశం లేనే లేదని, వారు తనకు తెలియజేశారని శ్రీ కామత్ చెప్పారు.

కాల వ్యవధి ముగిసిన తరువాత వోటర్ల జాబితా గురించి ఏ కోర్టులోను సవాల్ చేయడానికి వీలు లేదు. ''దీనివల్ల నేను ఎన్నికల ప్రచారానికిమాత్రమే వెళ్ళవలసి''వచ్చిందని ఆయన వివరించారు.

శ్రీ ఫెర్నాండెజ్‌చే నామినేషన్

బొంబాయి, జనవరి 29: దక్షిణ బొంబాయి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు తిరిగి పోటీచేస్తున్న ఎస్. ఎస్. పి. ప్రధాన కార్యదర్శి శ్రీ జార్జి ఫెర్నాండెజ్ నేడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

బెంగాల్‌లో ''సమైక్య వామపక్ష ప్రజాస్వామిక ఫ్రంట్'' అవతరణ

కలకత్తా, జనవరి 29 : భారత కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన గల ఎనిమిది పక్షాలు నేడు ''సమైక్య వామపక్ష ప్రజాస్వామిక ఫ్రంట్''గా రూపొందాయి. ఈ పేరిట ఈ పార్టీలు లోక్ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికలలో పోటీచేయ నున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు 280 అసెంబ్లీ స్థానాలకు ఫ్రంట్ పోటీ చేయనున్నట్లు ఫ్రంట్ పక్షాల నాయకులు విలేఖరులకు తెలిపారు.

ఈ ఫ్రంట్‌లో సి. పి. ఐ., ఫార్వర్డ్‌బ్లాక్, సోషలిస్టు యూనిటీ సెంటర్, పి. ఎస్. పి. (తిరుగుబాటు వర్గం), గోర్ఖా లీగ్, ఆర్. సి. పి. ఐ., (ఆనాది దాస్ వర్గం), బోల్షివిక్ పార్టీ ఉన్నాయి. ఎనిమిదవ పక్షమైన ఎస్. ఎస్. పి. ప్రస్తుతానికి తాము ఫ్రంట్‌లో వుండటం లేదని తెలిపింది. అయితే, ఏ ఇతర పక్షంతోను తాము ఎన్నికల పొత్తు కుదుర్చుకొనబోవడంలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

ఈ ఫ్రంట్ ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేసింది. వచ్చే ఎన్నికలలో క్రొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, మార్క్సిస్టు పార్టీలను సామూహిక ఉద్యమాలకు ప్రతిబంధకంగా నిలిచివున్న ఇతర పక్షాలను వోడించడానికి కృషి చేయనున్నట్లు ఫ్రంట్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది.

కాంగ్రెసులో వచ్చిన చీలిక వల్ల క్రొత్త కాంగ్రెసులో చెప్పుకొన దగిన మార్పు రాలేదని తీవ్ర చర్చల తర్వాత ఈ పార్టీ ప్రకటించినప్పటికి సామూహిక ఉద్యమాలను అణచి వేసిందని ఫ్రంట్ ఎన్నికల ప్రణాళిక విమర్శించింది.

బెంగాలు లోని పార్లమెంటు స్థానాలలో సి. పి. ఐ., 14 స్థానాలకు, ఫార్వర్డు బ్లాక్ 12, ఎస్. యు. సి. 3, ఎస్. ఎస్. పి. 4, పి. ఎస్. పి. 1 స్థానానికి పోటీ చేస్తాయి. ఆరు స్థానాలకు ఇంకా కేటాయించవలసివుంది. 1967 ఎన్నికలలో వోడిపోయిన శ్రీమతి రేణు చక్రవర్తి శ్రీ ప్రభాత్‌కార్‌లు ఈ సారి పోటీ చేస్తున్నారు.

ఫ్రంట్ శ్రీ అజయ్ ముఖర్జీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్ట బోవడం లేదు. శ్రీ జ్యోతిబాసుకు పోటీగా ఫ్రంట్ తరఫున శ్రీ శివపద భట్టాచార్య పోటీ చేస్తారు.

సి. పి. ఐ., 105 అసెంబ్లీ స్థానాలకు, ఫార్వర్డు బ్లాక్ 55, ఎస్. యు. సి. 22, ఎస్. ఎస్. పి. 21 పి. ఎస్. పి. 15 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్నారు. బోల్షివిక్ పార్టీ, ఆర్. సి. పి. ఐ., లు కొద్ది స్థానాలకు మాత్రమే పోటీ చేస్తాయి.

రాష్ట్ర పాత కాంగ్రెసు అధ్యక్షునిగా శ్రీ కేశవరావు ఎన్నిక

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 29 : నేడిక్కడ జరిగిన ఆంధ్ర పాత కాంగ్రెసు కమిటీ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర పాత కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా శాసనసభ్యుడు శ్రీ వి. సి. కేశవరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ ఎన్. సంజీవ రెడ్డి నేడీ విషయాన్ని పత్రికల వారికి వెల్లడించారు. విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీన జరిగే అభ్యర్థుల సమావేశంలో పాత కాంగ్రెసు అభ్యర్థుల జాబితాకు తుదిరూపమివ్వడం జరుగగలదని ఆయన తెలియజేశారు.

శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామా చేసిన తరువాత నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేయాలని తనను వత్తిడిచేస్తూ అనేక

(మిగతా 4వ పేజీలో)

భిండ్‌నుంచి రాజమాత పోటీ

భోపాల్, జనవరి 29 : మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు జరుగనున్న ఎన్నికలలో రాష్ట్ర విధాయక దళ నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా నేడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజమాత కాక, మరి 11 మంది కూడా నేడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజమాత భిండ్‌నుంచి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీచేస్తారు. ఈ నియోజకవర్గంలో క్రొత్త కాంగ్రెస్ తరఫున ఎవరూ పోటీచేయడం లేదు. రాజమాతను జనసంఘం బలపరుస్తున్నది.

మధ్యప్రదేశ్‌నుంచి నేడు దాఖలైన నామినేషన్ పత్రాలను చూడగా, ఆరాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ వున్నట్లు తెలియ వచ్చింది. ఆ పార్టీ తరఫున శ్రీ ప్యారేసింగ్, శ్రీ ఓంప్రకాష్‌లు పోటీ చేస్తున్నారు.

నంద్యాలనుండి కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ పెండేకంటి పోటీ

లోక్‌సభకు వివిధ ప్రాంతాలనుండి 338 మంది అభ్యర్థుల జాబితా విడుదల

న్యూఢిల్లీ, జనవరి 29 :

ఇటీవల అఖిలభారత పాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీనుండి రాజీనామా చేసిన శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య నంద్యాలనుండి పోటీ చేయటానికి తమ అభ్యర్థిగా కొత్తకాంగ్రెస్ నేడు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ జాబితాలో పేర్కొన్నది.

444 లోక్‌సభ స్థానాలకు 14 రాష్ట్రాల నుంచి అయిదు కేంద్రపాలిత ప్రాంతాలనుండి పోటీచేస్తున్న అభ్యర్థులలో 338 మంది అభ్యర్థుల జాబితాను అధికార కాంగ్రెస్ నేడు విడుదల చేసింది.

ఈజాబితాలో ఢిల్లీ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు లేవు.

ఆంధ్రప్రభుత్వం ప్రధానకార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న శ్రీ ఎం. టి. రాజు పేరును మాత్రం ఆఖరి క్షణంలో రాష్ట్ర జాబితాలో చేర్చారు. నరసాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆయనకు టిక్కెట్ ఇచ్చారు.

[illegible] లోక్‌సభ ఇండిపెండెంట్ సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం పోటీచేస్తున్న విశాఖపట్నం సీటుకు కొత్త కాంగ్రెస్ పోటీచేయడం లేదు.

ఆంధ్రలో నెల్లూరుకు, తెలంగాణాలో హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, వరంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులపేర్లను ప్రకటించలేదు.

శ్రీ కె. ఎల్. రావు (విజయవాడ), శ్రీ కె. రఘురామయ్య (గుంటూరు), శ్రీ ఎం. ఆర్. కృష్ణ (పెద్దపల్లి), కేంద్రమంత్రివర్గ సభ్యులు వీరు. వీరు ఆంధ్రనుండి తిరిగి పోటీచేస్తున్నారు.

ఇద్దరు ఆంధ్రప్రదేశ్ మంత్రులు శ్రీ ఎస్. ఆర్. ఎ. ఎస్. అప్పలనాయుడు (మత్స్య పరిశ్రమలు), శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు (వాణిజ్యం), — లోక్‌సభకు పోటీచేస్తున్నారు.

శ్రీ అప్పలనాయుడు అనకాపల్లి నుండి, శ్రీ ప్రసాదరావు ఒంగోలునుండి పోటీచేస్తున్నారు.

ఆంధ్ర మాజీ మంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు రాజమండ్రినుండి పోటీ చేస్తున్నారు.

రద్దయిన లోక్‌సభ సభ్యులు 15 మంది తిరిగి పోటీ చేస్తున్నారు.

ఆంధ్రలో అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికలలో కొత్త కాంగ్రెస్ ఎ. ఐ. సి. సి. నిర్ణయించిన ఆంధ్ర అభ్యర్థుల జాబితా: ఈక్రింద ఇవ్వబడింది. (రద్దయిన లోక్‌సభ సభ్యులకు (X) గుర్తు ఇవ్వబడింది.)

శ్రీ బి. రాజగోపాలరావు — శ్రీకాకుళం, శ్రీ బిడికి సత్యనారాయణ — పార్వతీపురం, X శ్రీ కె. నారాయణరావు — బొబ్బిలి, (విశాఖపట్నానికి కొత్త కాంగ్రెస్ పోటీచేయడంలేదు). X శ్రీమతి రాధాబాయి ఆనందరావు — భద్రాచలం, శ్రీ ఎస్. ఆర్. ఎ. ఎస్. అప్పలనాయుడు — అనకాపల్లి, శ్రీ ఎం. సంజీవరావు (ఎం. ఎల్. ఏ.) — కాకినాడ, శ్రీ ఎస్. బి. పి. బి. పట్టాభి రామారావు— రాజమండ్రి, X శ్రీ బి. ఎస్. మూర్తి— అమలాపురం, శ్రీ ఎం. టి. రాజు — నరసాపురం, X శ్రీ కె. సూర్యనారాయణ — ఏలూరు, X శ్రీ ఎం. అంకినీడు—గుడివాడ, X డాక్టర్ కె. ఎల్. రావు—విజయవాడ, శ్రీ ఎం. నాగేశ్వరరావు — మచిలీపట్నం, శ్రీ పి. అంకినీడు ప్రసాదరావు (ఎం. ఎల్. ఎ.)—ఒంగోలు, X శ్రీ కె. రఘురామయ్య— గుంటూరు, X శ్రీ ఎం. సుదర్శనం — నరసరావుపేట, శ్రీ పి. వెంకటరెడ్డి — కావలి, (నెల్లూరుకు అభ్యర్థి పేరు ప్రకటించలేదు), శ్రీ టి. బాలకృష్ణయ్య — తిరుపతి, శ్రీ పి. నరసింహారెడ్డి — చిత్తూరు, X శ్రీ పి. పార్థసారధి—రాజంపేట, శ్రీ వై. ఆదినారాయణ రెడ్డి — కడప, శ్రీ బి. వి.

(మిగతా 6 వ పేజీలో)

'పెండేకంటి రాజీనామావల్ల పార్టీ బలహీనపడలేదు'

పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ సంజీవరెడ్డి ప్రకటన: ఎన్నికలలో పోటీ చేయడం లేదని పునరుద్ఘాటన

హైదరాబాద్, జనవరి 29 : లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని పాత కాంగ్రెసు నాయకుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డి నేడిక్కడ పునరుద్ఘాటించారు.

ఢిల్లీ నుంచి నేడిక్కడకు తిరిగి వచ్చిన శ్రీ రెడ్డి తనపూర్వ నిర్ణయంలో ఎట్టి మార్పు ఉండబోదని, తన నిర్ణయం మార్చుకోడానికి కారణం ఏదీ లేదని పత్రికా విలేఖరులతో చెప్పారు.

పాత కాంగ్రెసు నుండి శ్రీ పెండేకంటి రాజీనామా పార్టీని బలహీన పరచలేదని ఆయన అన్నారు.

శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామా అనంతరం నంద్యాల సీటునుండి పోటీ చేయవలసిందిగా కోరుతూ తనకు అక్కడ నుంచి అనేక టెలిగ్రాములు వచ్చాయని, ఆ స్థానంలో పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా వున్నారని, శ్రీ సంజీవరెడ్డి చెప్పారు.

శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామాకు పార్టీ సిద్ధాంతాలే కారణమా అని అడుగగా, ''మేము ఇవ్వగలిగేది ఏముంది ? మా చేతుల్లో అధికారం లేదు'' అని అనడం కన్న శ్రీ సంజీవరెడ్డి వేరే వ్యాఖ్యానం చేయలేదు.

ఆంధ్రప్రాంతానికి 12 స్థానాలు కాకుండా తెలంగాణాలో ప్రజాసమితితో సర్దుబాట్లు చేసుకున్న పిమ్మట అక్కడ కూడా కొన్ని స్థానాలకు పోటీ చేయడం జరుగుతుందని పాత కాంగ్రెసు వర్గాలవారు వెల్లడించారు. స్వతంత్ర జాబితాలో తెలంగాణా నియోజకవర్గాలు వేటిని చేరలేదు.

మైసూరుమంత్రివర్గంనుండి రవాణామంత్రిరాజీనామా

పెక్కుమంది ఎం.ఎల్.ఏ.లు కాంగ్రెస్ కమిటీ సభ్యులతో సహా కొత్త కాంగ్రెస్‌లో చేరిక

బెంగుళూరు, జనవరి 29: మైసూరులో వీరేంద్రపాటిల్ మంత్రివర్గం నుండి రాష్ట్ర రవాణామంత్రి శ్రీ మహమ్మదాలీ నేడు రాజీనామా చేశారు. మరొక ముగ్గురు శాసన సభ్యులు ఒకశాసన మండలి సభ్యుడు పాత కాంగ్రెస్‌నుండి రాజీనామాచేసి కొత్త కాంగ్రెస్‌లో చేరారు. ఇంతేకాకుండా నలుగురు తాలూకా బోర్డు అధ్యక్షులు, 5గురు మునిసిపల్ చైర్మన్‌లు, ఆయా తాలూకా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్‌లు, ప్రదేశ్, కోలార్ జిల్లా, తాలూకాస్థాయి, కాంగ్రెస్ కమిటీ సభ్యులు అనేకమంది రాజీనామాచేశారు.

మూకుమ్మడిగా రాజీనామా చేసిన ఎం. ఎల్. ఏ.లు, శాసనమండలి సభ్యులు, ఇతరులు మాట్లాడుతూ వర్తమాన పరిస్థితులలో శ్రీ జగ్జీవన్‌రామ్ నాయకత్వాన గల అధికార కాంగ్రెస్ తప్ప మరి ఏ ఇతర పార్టీ దేశానికి పటిష్టమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేదని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. శ్రీ ఎస్. నిజలింగప్ప నాయకత్వాన గల ప్రతిపక్ష కాంగ్రెస్‌లో వుంటే జాతి (శ్రేయస్సు), సంక్షేమాలకై తాము సంతృప్తికరంగా సేవచేయలేమని ఒకనిర్ణయానికివచ్చామని వారన్నారు.

రవాణామంత్రి శ్రీ మహమ్మదాలీ తమ రాజీనామా లేఖను ప్రత్యేక దూత ద్వారా ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్రపాటిల్‌కు పంపించారు. శ్రీ పాటిల్‌మంత్రివర్గంలో శ్రీ మహమ్మదాలీ సీనియర్‌సభ్యులు. క్యాబినెట్‌లో ఆయన మూడవ స్థానం ఆక్రమించుకొని వున్నారు.

కాంగ్రెస్ చీలిపోవక ముందు శ్రీ మహమ్మదాలీ మైసూరు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనగుల్బర్గా జిల్లాకు చెందిన వారు.

రాజీనామా చేసిన ఎం. ఎల్. ఏ.ల పేర్లు: శ్రీ జి. నారాయణగౌడ, శ్రీ ఇ. నారాయణ గౌడ, శ్రీ వి. వెంకటరాయప్ప, శ్రీ సి. అంజనేయరెడ్డి (ఎం. ఎల్. సి.).

హర్యానాలో 4 స్థానాలకు పాతకాంగ్రెస్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 29 : రానున్న లోక్‌సభ ఎన్నికలలో హర్యానానుండి పాత కాంగ్రెస్ తొమ్మిదింటిలో నాలుగు స్థానాలకు పోటీ చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ నేడు వెల్లడించారు. కైతాల్ స్థానానికి కేంద్ర రైల్వే మంత్రి శ్రీ జి. ఎస్. నందాతో శ్రీ ఇందర్‌సింగ్ పోటీచేస్తారు.

గుర్‌గ్వాన్‌నుండి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న శ్రీ హెచ్. పి. నందా అభ్యర్థిత్వాన్ని పాత కాంగ్రెస్ బలపరుస్తుందని శ్రీ సాదిక్ అలీ అన్నారు. శ్రీ నందా శ్రీ పటౌడీనవాబ్‌తో పోటీ చేస్తున్నారు.

అంబాలా సీటును, రోహటక్ సీటును జనసంఘ్ అభ్యర్థులకు వదలిపెట్టడానికి నాలుగు పార్టీల ఫ్రంట్ అంగీకరించింది.

7 స్థానాలకు తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 29 : చీలిపోయిన తెలంగాణా కాంగ్రెసు (పాత) తెలంగాణా ప్రాంతంలోని 14 లోక్‌సభ స్థానాలలో 7 స్థానాలకు తమ అభ్యర్థులను నిర్ణయించింది. లోగడ ప్రకటించిన రెండు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఇందులో చేరి ఉన్నాయి.

(పాత తెలంగాణా కాంగ్రెసు ఇప్పుడు కేరళ కాంగ్రెస్ లేక బంగ్లా కాంగ్రెసు పద్ధతులపై ప్రత్యేక పార్టీగా పనిచేస్తున్నది)

తెలంగాణా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీమతి లక్ష్మీరెడ్డి ఈ రోజు ఖరారుచేసిన పేర్లను ఆంధ్రప్రభ ప్రతినిధికి తెలియజేశారు.

1. శ్రీ కిష్టప్ప ముదిరాజ, కోశాధికారి,

(మిగతా 5వ పేజీలో)

డి. ఎం. కె. తో సర్దుబాట్లకై కొత్తకాంగ్రెస్ తుదియత్నం

మద్రాసు, జనవరి 29 : రానున్న ఎన్నికలలో స్థానాల సర్దుబాట్ల విషయమై డి. ఎం. కె. నాయకత్వానగల ఫ్రంట్‌తో తగు విధంగా ఒప్పందం కుదుర్చుకోడానికై కొత్త కాంగ్రెస్ నేటిరాత్రి ఇక్కడ ఆఖరు నిమిషం ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ వారం ప్రారంభంలో కొత్త కాంగ్రెస్ ఫ్రంట్‌ను విడిచిపెట్టి, స్వయంగా ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో శ్రీ సి. సుబ్రహ్మణ్యం పేరుకూడా ఉన్నది.

రెండవ జాబితా నేటి ఉదయం విడుదల కావలసి ఉండగా, ఈరోజునవే అనేకసార్లు వాయిదా వేయడం జరిగింది.

నేడు జాబితాను ఖరారు చేసే ప్రయత్నంలో ఉండగా శ్రీ సుబ్రహ్మణ్యం, ఆకస్మాత్తుగా ఢిల్లీనుంచి వచ్చిన ఫోన్ పిలుపునకు హాజరయ్యే నిమిత్తం తన నివాస భవనానికి వెళ్లారు.

ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధిని కలుసుకుని ఒక ఒప్పందానికి రావలసినదిగా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధి, టెలిఫోన్‌లో శ్రీ సుబ్రహ్మణ్యానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

కొత్త కాంగ్రెస్ కార్యకర్తలలో అధిక సంఖ్యాకులు స్వయంగానే పోటీ చేయాలని అభిలషిస్తున్నారని, అయినా ప్రధాని పట్టు బట్టితే తాను శ్రీ కరుణానిధిని కలుసుకుని ఆయన ఏ ప్రతిపాదన చేస్తే, దానికి అంగీకరిస్తానని శ్రీ సుబ్రహ్మణ్యం ప్రధాన మంత్రికి చెప్పినట్లు భావించబడుతున్నది.

సాధారణనామ సంవత్సర మాఘ శుద్ధ షష్ఠి

1971 జనవరి 30, శనివారం
షష్ఠి రా. 8-17 వరకు
పూర్వాభాద్ర సా. 6—15 వరకు
వర్జం తె. 3-07 మొ 4-36 వరకు

ఈశ్వరబలమే మనకాధారం

మన లోపల, వెలుపల, పైన, చుట్టూ — అంతటా సర్వశక్తుడగు పరమేశ్వరుని బలం పనిచేస్తున్నది. మన కర్తవ్యమునకు, మన వికాసమునకు, మన పరివర్తనకు మనం ఆధారపడవలసినది ఆ బలంమీదనే. ఆత్యంతికమైన శ్రద్ధతోగాని ఈ లక్ష్యం సాధించ లేము.

— శ్రీ అరవిందులు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 30, శనివారం

సమితి కార్యస్థానం తరలింపు సూచన

ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యస్థానాన్ని న్యూయార్క్ నుంచి పశ్చిమ బెర్లిన్‌కు తరలించాలనే ప్రతిపాదనను పశ్చిమ జర్మనీపై గల అభిమానంతో సోవియట్ యూనియన్ చేసినట్లు కన్పించదు. రెండు జర్మనీలను స్థిరం చేసి పశ్చిమ బెర్లిన్‌పై పశ్చిమ జర్మనీకి, అగ్రరాజ్య చతుష్టయానికి ఎలాంటి అధికారం లేకుండా చేయడమే మాస్కో ప్రతిపాదన లక్ష్యం. జర్మనీ ఏకీకరణ ఈ తరహాలో సాధ్యం కాదని పశ్చిమ జర్మనీ గ్రహించింది. సోషలిస్టు కాని జర్మనీ ఏకీకరణకు ప్రయత్నించడం కంటే పశ్చిమ జర్మనీని పటిష్ఠం చేసుకుని, ఇరుగు పొరుగు రాజ్యాలతోనూ సత్సంబంధాలను పెంపొందించుకోవడం ఎక్కువ ప్రయోజనకరమని బాన్ ప్రభుత్వం అభిప్రాయపడుతూ వుంది. ఆ అభిప్రాయాన్ని పురస్కరించుకునే విల్లీ బ్రాంట్ మొదట సోవియట్ యూనియన్ తోనూ, తరువాత పోలెండ్ తోనూ ఒడంబడికలను కుదుర్చుకున్నది. తూర్పు జర్మనీతోనూ మామూలు సంబంధాలను ఏర్పరచుకునేందుకు బ్రాంట్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతుంటారు.

తూర్పు, పశ్చిమ జర్మనీ రాజ్యాలు రెండు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం దీర్ఘంగా సంప్రదింపులు జరిపితే ప్రయోజనం లేకుండా వుంది. పశ్చిమ జర్మనీ విషయంలో సోవియట్ యూనియన్, పోలెండ్ కుదుర్చుకున్న ఒడంబడికలతో తూర్పు జర్మనీ అధ్యక్షుడు అసంతృప్తి చెందారు. యూరప్‌లో, ముఖ్యంగా తూర్పు యూరపు రాజ్యాలలో, బెర్లిన్ ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ఉల్‌బ్రైట్ భావిస్తున్నారు. పశ్చిమ జర్మనీతో కుదుర్చుకున్న ఒడంబడికకు భంగం కలగనీ విధంగా తూర్పు జర్మనీని తృప్తి పరచాలని క్రెమ్లిన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలకు సంబంధించినదే ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం తరలింపు ప్రతిపాదన. ఈ ప్రతిపాదన స్వతంత్ర, ప్రజాస్వామిక రాజ్యాలలో అభిప్రాయ భేదాలను కల్పించడానికి తోడ్పడవచ్చును. కాని, సమితిలోని అధిక సంఖ్యాక రాజ్యాల ఆమోదాన్ని పొందలేకపోవచ్చును.

సమితి కార్యస్థానాన్ని అమెరికా నుంచి తరలింప చేయడానికి లోగడ ప్రయత్నాలు జరిగినవి. అప్పుడప్పుడు సమితి సర్వసభ్య సమావేశాలు ఇతర దేశాలలో జరగాలన్న సూచన కూడా ఇదివరకు పరిశీలనకు వచ్చింది. ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలనా దశను దాటలేదు. తిరిగి, ఇప్పుడు సోవియట్ యూనియన్ స్థల నిర్ణయం చేసి సమితి కార్యస్థానం తరలింపు ప్రతిపాదన చేయడం చిత్రంగా వుంది. బెర్లిన్ పట్టణ విభజనను అంతమొందించి మొత్తం బెర్లిన్‌ను ఐక్యరాజ్యసమితి పరం చేయడానికి తూర్పు జర్మనీ, సోవియట్ యూనియన్‌లు సమ్మతించే పక్షంలో ఎన్నో ఇబ్బందులతో కూడుకునివున్నా సమితి కార్యాలయం తరలింపు ప్రతిపాదనను శ్రద్ధగా పరిశీలించవచ్చును. క్రిందటి రెండు దశాబ్దాలలోనూ ఈ బెర్లిన్ సమస్య సోవియట్ యూనియన్, పశ్చిమ రాజ్యాల మధ్య తీవ్ర మైన పలుకు, సంఘర్షణలకు కారణమైంది. బెర్లిన్ నగర విభజనను అంతమొందించి సమితి కార్యాలయాన్ని బెర్లిన్ నగరంలో ఏర్పాటుచేస్తే అగ్రరాజ్యాల మధ్య సంఘర్షణలకు అవకాశం లేకుండా పోవచ్చును. రెండు ప్రపంచ సంగ్రామాలకు కారణమైన జర్మనీకి ఐక్యరాజ్యసమితి కార్యస్థానం ఒక తీవ్ర హెచ్చరికగా వుండవచ్చును.

న్యూయార్క్‌లో సోవియట్ దౌత్య సిబ్బందికి తగిన రక్షణ లేకుండా వున్నదనీ, తరచు … బెదిరింపులకు రంగమౌతున్నదనీ సమితి కార్యాలయాన్ని ఎక్కడున్నది తరలించడం అంత సమంజసంగా కన్పించదు. ఈ సంఘర్షణలకు దారితీస్తున్న పరిస్థితులను తొలగించడానికి ప్రయత్నం చేయవలసి వుంటుంది. అవి జరగనప్పుడు సమితి కార్యస్థానం ఎక్కడికి తరలించినా ప్రయోజనం వుండదు.

శ్రీమతి ఇందిరాగాంధి రాజకీయాల పరిశీలన - 2

ప్రత్యర్థులను పెడదారిని పట్టించే ప్రజ్ఞ

(ఒక ప్రత్యేక రాజకీయ వ్యాఖ్యాత)

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, బాబూరాజేంద్రప్రసాద్ ప్రభృతులతో జవహర్లాల్ నెహ్రూకు ఏర్పడిన విభేదాలకంటే తీవ్రమైన విభేదాలు శ్రీమతి ఇందిరాగాంధికి మొరార్జీ దేశాయ్, శ్రీ కామరాజ్, శ్రీ నిజలింగప్ప ప్రభృతులతో ఏర్పడలేదు. భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వం మీదనే జవహర్లాల్ నెహ్రూనుతో మొదట సర్దార్ పటేల్, తరువాత మౌలానా ఆజాద్ బాబు రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు.

రాష్ట్రపతి అభ్యర్థుల నిర్ణయంలో నెహ్రూ అనుసరించిన విధానం

భారత రిపబ్లిక్ ప్రథమ రాష్ట్రపతిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఆ విషయం ముందుగానే రాజాజీకి తెలియజేశారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆమోదాన్ని కూడా దాదాపు సంపాదించేశారు. ఆ స్థితిలో కాంగ్రెసు పార్టీలో రాజాజీ అభ్యర్థిత్వానికి తీవ్ర ప్రతికూల్యం ఏర్పడింది. పలువురు సభ్యులు సర్దార్ పటేల్ వద్దకు వెళ్ళి రాజన్ బాబును ప్రథమ రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సూచించారు. ఈ విషయం తరువాత రాజ్యాంగ పరిషత్తు కాంగ్రెసు పార్టీ సమావేశంలో చర్చకు రాగా, సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూలు నిర్ణయించవలసినదని నిర్ణయించారు! తరువాత రాజన్ బాబు అభ్యర్థిత్వానికి జవహర్లాల్ నెహ్రూ అంగీకరించారు.

ఇదే సమస్య తిరిగి 1957వ సంవత్సరంలో తలెత్తింది. ఉపరాష్ట్రపతిగా వున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించుకున్నారు. ముందుగానే ఆ విషయం డాక్టర్ రాధాకృష్ణన్‌కు చెప్పివేశారు. రాజన్ బాబు తిరిగి ఎన్నుకోవడం అవసరం లేదని, ఆయన ఆరోగ్యం కూడా తృప్తికరంగా లేదని చెప్పారు. రాజన్ బాబు అంగీకరించే పక్షంలో వారినే తిరిగి ఎన్నుకోవాలని మౌలానా ఆజాద్, గోవిందవల్లభ్ పంత్ అభిప్రాయపడినారు. ఈ పరిస్థితికి తిరిగి సంక్షోభం ఏర్పడింది. 1950వ సంవత్సరంలో రాజాజీకి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయినట్లు, 1957వ సంవత్సరంలో డాక్టర్ రాధాకృష్ణన్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయారు. అయినా అధిష్ఠానవర్గం అభిప్రాయాన్ని కాదని రాజాజీ అభ్యర్థిత్వాన్ని గాని, డాక్టర్ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని గాని సమర్థించలేదు. అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని అంగీకరించి మెల్లగా తప్పుకున్నారు.

మనసులో ఏమున్నదో ఎవరికి తెలుసు?

శ్రీమతి ఇందిరాగాంధి ప్రథమంలో శ్రీ సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి అంగీకరించారు. … శ్రీమతి ఇందిరాగాంధి 1969 జూలైలో బెంగుళూరులో కాంగ్రెసు కార్యవర్గ సమావేశంలో మరొక పేరు సూచించినప్పుడు కూడా శ్రీ సంజీవరెడ్డి ప్రకటనను బలపరిచారు. … శ్రీ సంజీవరెడ్డి మొదట శ్రీమతి ఇందిరాగాంధిని కలిసినప్పుడు, ఆయన అభ్యర్థిత్వానికి ఆమె అభ్యంతరం తెలుపలేదు. తనకు అభ్యంతరం లేదని శ్రీ సంజీవరెడ్డికి సూచించారు. ఆ ప్రోత్సాహంతోనే కాంగ్రెసు నాయకులు శ్రీ సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థిరపరచినట్లు వ్యవహరించారు.

అయితే శ్రీమతి ఇందిరాగాంధి తో కాంగ్రెసు అగ్రనాయకులు … 1966వ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం … కాంగ్రెసు పార్టీ నాయకత్వం కోసం ప్రయత్నించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు, తిరిగి లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరించిన శ్రీ గుల్జారీలాల్ నందాకు ప్రధానమంత్రి పదవి … రెండు పర్యాయములు ప్రధాన మంత్రిగా వుండి కేంద్ర మంత్రులతో అనుభవజ్ఞుడైన శ్రీ నందా ప్రధానమంత్రి పదవిని ఆశించడం సహజమే. అయితే శ్రీమతి ఇందిరాగాంధి మద్దతు వుంటే గాని ఆ పదవి లభించదని శ్రీ నందాకు తెలుసును. అందువల్ల తాష్కెంట్ నుంచి ప్రత్యేక విమానంలో వస్తున్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి భౌతిక శరీరాన్ని స్వీకరించే నిమిత్తం విమానాశ్రయానికి వెళ్ళు శ్రీమతి ఇందిరాగాంధిని తన కారులో తీసుకువెళ్ళారు. దారిలో ప్రధాన మంత్రి పదవికి ఎవరిని ప్రస్తావన వచ్చింది. పాపం శ్రీ నందా అమాయకంగా శ్రీమతి ఇందిరాగాంధిని అడిగారు. "మీరు ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తారా?" అని. ఈ ప్రశ్నకు శ్రీమతి ఇందిరాగాంధి ఇచ్చిన సమాధానం దేశంలోని రాజకీయ వేత్తలందరూ గుర్తుంచుకోవలసి వుంటుంది. శ్రీ నందా ప్రశ్నకు సమాధానంగా "మీరు ఎందుకు ప్రయత్నించ రాదు?" అని శ్రీమతి ఇందిరాగాంధి ఎదురు ప్రశ్న వేశారు. శ్రీ నందా ఆ ప్రశ్నను అపార్థంచేసుకున్నారు. శ్రీమతి ఇందిరాగాంధి ప్రధానమంత్రి పదవికి పోటీ చేయదని అనుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఆమె బలపరుస్తుందని ఆశించారు. ఈ రెండూ తప్పు అంచనాలే అని శ్రీ నందా గ్రహించేసరికి …

మొదట ఔననీ తర్వాత ఎందుకు కాదన్నారు?

ఆనాడు ప్రధానమంత్రి పదవి విషయంలో శ్రీ నందా ప్రశ్నకు ఇచ్చిన సమాధానమే 1969వ సంవత్సరంలో రాష్ట్రపతి పదవి విషయంలో శ్రీ సంజీవరెడ్డికి ఇచ్చారు. శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ గుల్జారీలాల్ నందా అనుకున్నట్లే శ్రీ సంజీవరెడ్డి కూడా తన అభ్యర్థిత్వాన్ని శ్రీమతి ఇందిరాగాంధి సమర్థిస్తుందని ఆశించారు. ఆ విషయం మిత్రులందరికీ చెప్పారు. రాష్ట్రపతి పదవికి అధికార అభ్యర్థి శ్రీ సంజీవరెడ్డి అని కాంగ్రెసు అగ్రనాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం ప్రకటించడానికి బెంగుళూరులో అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశానికి వచ్చి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప "అభ్యర్థి నిర్ణయం విషయంలో అభిప్రాయభేదాలకు ఆస్కారం లేదు" అని ప్రకటించారు. అంతవరకూ అధిష్ఠానవర్గం ఈ విషయం చర్చించకపోవడానికి కారణం కూడా అదే అయి వుంటుంది.

బెంగుళూరులో అభ్యర్థి నిర్ణయానికి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో శ్రీమతి ఇందిరాగాంధి శ్రీ జగ్జీవనరామ్ పేరు సూచించారు. గాంధీజీ శతజయంతి సంవత్సరంలో హరిజనుని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అవసరమని అభిప్రాయం వుంటుందని చెప్పారు. అసలు శ్రీ జగ్జీవనరామ్ పేరును ప్రథమంగా ఆమెకు సూచించినప్పుడు ఆమె అంగీకరించలేదని శ్రీ సంజీవరెడ్డి ప్రభృతులు ప్రకటించారు. అసలు కాంగ్రెసు నాయకులు ముందు శ్రీ జగ్జీవనరామ్ పేరునే పరిశీలించారు. గాంధీ శతజయంతి సంవత్సరంలో ఒక హరిజనుడ్ని రాష్ట్రపతిగా ఎన్నుకోవటం బాగుంటుందనే శ్రీమతి ఇందిరాగాంధికి సూచించారట. ఆ సూచన ప్రధానమంత్రి శ్రీ సంజీవరెడ్డికి తెల్పినప్పుడు "ఆ అభ్యర్థిత్వానికి నాకు అభ్యంతరం లేదు" అని ఆమె చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. నాయకులు శ్రీ జగ్జీవనరామ్‌కు ఆయన అభ్యర్థిత్వం గురించి వివరించినప్పుడు ప్రధానమంత్రి అభిప్రాయం తెలుసుకునేందుకు ఆయన చాలా ఆసక్తి చూపినట్లు తెలిసింది. అప్పుడు పక్షం వహించి బెంగుళూరులో హఠాత్తుగా శ్రీ జగ్జీవనరామ్ అభ్యర్థిత్వాన్ని శ్రీమతి ఇందిరాగాంధి ప్రతిపాదించడంతో ఆమె ఉద్దేశాన్ని అధిష్ఠానవర్గం అనుమానించడం జరిగింది.

ఎవరి ప్రతిష్ఠ దెబ్బతిన్నది?

పార్లమెంటరీ బోర్డులో 4—2 ఓట్లతో శ్రీ సంజీవరెడ్డి అభ్యర్థిత్వం నిర్ణయమైన తరువాత శ్రీమతి ఇందిరాగాంధి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యక్తిగతంగా శ్రీ సంజీవరెడ్డి అభ్యర్థిత్వం విషయంలో తనకు అభ్యంతరం లేదనీ అయితే అధిష్ఠానవర్గం ఈ నిర్ణయం చేసినతీరే తనకు బాధాకరంగా వుందనీ అన్నారు. ఆనాడు శ్రీ రాజగోపాలాచారి, డాక్టర్ రాధాకృష్ణన్‌ల అభ్యర్థిత్వాలను కాదని కాంగ్రెసు అగ్రనాయకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన విధానంకంటే ఈ నిర్ణయము జరిగిన పద్ధతి అభ్యంతరకరంగా లేదు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన మాటనే కాదని కాంగ్రెసు అధిష్ఠానవర్గ నిర్ణయాన్ని అంగీకరించవలసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధి శ్రీ జగ్జీవనరామ్ విషయంలో రాజీపడలేకపోయి వారా? ఆనాడు జవహర్లాల్ ప్రతిష్ఠకంటే 1969లో తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదని శ్రీమతి ఇందిరాగాంధి అభిప్రాయపడినారా? లేక ఆనాడు జవహర్లాల్‌కు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఈనాడు అధిష్ఠానవర్గాన్ని అవమానం పాలు చేశారా? పగ సాధించుకునే నీతి ఇదా? అయినా ఆనాడు జవహర్లాల్‌ను అవమానపరచినవారెవరు? ఈనాడున్నవారు ఎవరు?

మొదట కాదన్నది నిజం కాదా?

అయినా, శ్రీమతి ఇందిరాగాంధి మొదట శ్రీ గిరి అభ్యర్థిత్వాన్ని, తరువాత శ్రీ జగ్జీవనరామ్ అభ్యర్థిత్వాన్ని కాదని వుండలేదా? ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిగా ఎన్నుకునే సంప్రదాయాన్ని పాటించడం సమంజసంగా వుంటుందనీ, చిక్కులేవీ ఏర్పడవనీ కొందరు సూచించినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధి ఇచ్చిన సమాధానాన్ని ఆమె బెంగుళూరు సమావేశంలో విస్మరించారా?

ప్రత్యర్థులను పెడదారిన పట్టించడంలో ఆమె ప్రజ్ఞ అనుమానించనిదిగా స్పష్టమైనది. అయితే, తన ప్రజ్ఞను ప్రదర్శించడానికి కాంగ్రెసు పటిష్ఠతే విచ్ఛిన్నం చేయాలా? జవహర్లాల్ నెహ్రూ తన కుటుంబ్యమైన పార్టీ పరువుతో కూడిన … కామరాజ్ పథకాన్ని ఉపయోగించుకుంటే శ్రీమతి ఇందిరాగాంధి తన ఆర్థిక పథకాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. కాని కాంగ్రెసు కార్యవర్గమూ, అగ్రనాయకులూ, … కాంగ్రెసు సంస్థలు ఈ పథకాన్ని ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఎన్నిక సమస్యను వినియోగించుకున్నారు. ఈ వ్యూహం ఫలితం సాధించేందుకు శ్రీ మొరార్జీ దేశాయ్ రాజీనామా అవసరమైనట్లు పరిస్థితులను కల్పించారు.



ఓటుపెట్టె బొట్టు గుల్లు

వోటర్లలో అత్యధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులుగా వున్నందువల్ల ఎన్నికలలో చిహ్నాలకు కీలక శక్తి వుండక తప్పదు. మొట్టమొదట ఎన్నికల గుర్తు రంగులతో ప్రారంభమైంది. గాంధీ మహాత్ముడు భారతీయ ప్రజల ప్రవృత్తిని పూర్తిగా అవగాహన చేసుకున్న వారు కావడంవల్ల కాంగ్రెసుకు అందరి దృష్టిని ఆకర్షించే రంగును పసుపుగా ఏర్పాటు చేశారు.

భారత రాజ్యాంగం 1935వ సంవత్సరం శాసనం ప్రకారం రాష్ట్రాలలో శాసనసభలకు 1937వ సంవత్సరంలో ఎన్నికలు జరిగినవి. కాంగ్రెసు ఈ ఎన్నికలలో పాల్గొన్నది. మంత్రివర్గాలను ఏర్పాటు చేయవలసి వుంటుందని తెలిసి దేశం అంతటా అన్ని రాష్ట్రాలలోనూ ప్రముఖ కాంగ్రెసు నాయకులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు.



కాంగ్రెసు పోటు ఓటుపెట్టెకు రంగు వేసుకోవలసి వచ్చినది. కాంగ్రెసువారు పసుపు రంగును ఎన్నిక చేశారు. పసుపు శుభప్రదము, మంగళకరము.

"పసుపు పెట్టెలో ఓటు పడవేయండి!" అని కాంగ్రెసు కార్యకర్తలు ఊరూరా ప్రచారం చేశారు. పల్లెల్లో స్త్రీలు పసుపు, కుంకుమలు తెచ్చి పసుపు పెట్టెకు పూజలు చేసి కాంగ్రెసుకు అఖండమైన విజయాన్ని చేకూర్చారు. రాజులు, జమీందారులు అంతా కొట్టుకుపోయారు.

దేశంలో కాంగ్రెసు పార్టీయే పెద్దదిగా ఏర్పడింది. … తరువాత జరుగుతూ పోయిన ఎన్నికలలో పసుపు పెట్టెలు పోయినవి. మళ్ళీ కాంగ్రెసు ఎన్నికల చిహ్నాన్ని ఎంచుకోవలసి వచ్చింది. కాడికి గట్టిన జోడెద్దులను ఎన్నికల చిహ్నంగా కాంగ్రెసు నాయకులు ఎన్నుకున్నారు.



వోటర్లలో అధిక సంఖ్యాకులు గ్రామాల్లో వుంటారు. వారు రోజూ చూసేది ఎద్దులే. పైగా వృషభం పరమేశ్వరుని వాహనం. కాడికి గట్టిన జోడెద్దులు వ్యవసాయంపైనే ఆధారపడిన భారతీయ గ్రామాలకూ, గ్రామీణులకు చిహ్నం. కాంగ్రెసుకు గ్రామాభ్యుదయం అంటే, గ్రామస్థుల శ్రేయస్సు అంటే ఎంత ఆసక్తి వుందో నిరూపించుకునేందుకు ఈ గుర్తును చక్కగా ఎన్నుకున్నారు.

ఎన్నికల క్షేత్రంలో … కాంగ్రెసుకు … కాడికి గట్టిన జోడెద్దులు. ఎద్దులు జంటగా జోడుగా వుండి అడుగు జూచి ముందుకు వెళ్ళినంతకాలం కాంగ్రెసు వోటర్ల కాదన్నేదు.

కాని క్రమంగా వీటికి … ఎడపల ఎద్దు కూడా గిత్తలా పడకుండా వచ్చింది. క్రిందటి సంవత్సరం కాడికిందివి వేరొకదారిని పోయినయ్. దాంతో కాడి లేదు, కోడెద్దులూ లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎద్దుల్ని మళ్ళీ కాడికిందికి తీసుకు రావడానికి ప్రయత్నించినా ప్రయోజనం వుండదు. అందుకే అవి ఎవరికి దొరక్కుండా పోయినవి.

పాత కాంగ్రెసు, కొత్త కాంగ్రెసు సరికొత్త ఎన్నికల చిహ్నాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. పాత కాంగ్రెసు నాయకులు సంప్రదాయాన్ని వదులుకోలేక "రాట్నం తిప్పుతున్న స్త్రీ"ని ఎన్నికల చిహ్నంగా వరించారు.

ఇందులో రెండు ప్రయోజనాలున్నవి. స్త్రీలు ఎక్కువగా శ్రీమతి ఇందిరాగాంధిపై మోజుకొద్దీ కొత్త కాంగ్రెసు అభ్యర్థులకు వోటుచేసే "ప్రమాదం" వుందనీ, కనుక పాత కాంగ్రెసుకు మహిళాభ్యుదయం ప్రధానాశయమని నిరూపించడానికిది ఉత్తమ మార్గమని వారు భావించి వుంటారు. అంతేగాదు. గ్రామీణ స్త్రీల అభ్యున్నతికి పాత కాంగ్రెసు ఎక్కువగా శ్రద్ధపడుతుందని కూడా ఈ ఎన్నికల చిహ్నం ద్వారా ప్రచారం చేయవచ్చును.

కదురు, కవ్వము ఆడితే కాలర చల్లగా వుంటుందని సామెత. ఇదీ ప్రచారానికి ఉపయోగపడుతుంది.

పోతే, చరఖా కాంగ్రెసు జెండాలో ప్రముఖంగా వుంది. ఆ చరఖా జెండా క్రిందనే భారత స్వాతంత్ర్య పోరాటం సాగింది. అదే మహాత్ముని చేతుల్లో విప్లవ చక్రమైనది. గాంధీ మహాత్మునికి రాట్నం ఎంతో ప్రియమైనది. ఇవన్నిగాక రాట్నం గ్రామీణ, కుటీర పరిశ్రమలకు చిహ్నం. నిరుద్యోగ నిర్మూలనకది వజ్రాయుధమని గాంధీజీ భావించారు.

అందుచేతనే పాత కాంగ్రెసు ఎన్నుకున్న "రాట్నం త్రిప్పే మహిళ" చరిత్రాత్మకమై, సందేశము సృష్టించేదిగా వుంది. పాత కాంగ్రెసు ఆశలకు, ఆశయాలకు, ఆదర్శాలకు అదే చిహ్నం.



కొత్త కాంగ్రెసు పాడియావు, లేగదూడను ఎన్నికల చిహ్నంగా ఎన్నుకున్నది. ఇదీ మంచి తెలివిగా చేసినదని. భారతదేశంలో గోమాతను పూజిస్తూ వుంటారు. దూడతో వున్న ఆవు … చిహ్నం. గ్రామాల్లో నిత్యం అందరూ చూసే దృశ్యం అది. ఈ ఎన్నికల చిహ్నం గ్రామీణులలో, మహిళలలో భక్తి ప్రపత్తులను కల్పిస్తుంది. పైగా కాడి లేకపోయినా కోడెద్దులను స్ఫురింప చేస్తుంది. ఈ చిహ్నంతో ఇంతవరకు రెండూ సాధించవచ్చునని కొత్త కాంగ్రెస్ నాయకులు ఆశించి వుంటారు.

మరొక ప్రయోజనం కూడా వుంటుందని వీరు భావించి వుంటారు. ఉత్తరాదిన జనసంఘం ప్రాబల్యం హెచ్చుగా వుంటున్నది. ఆ పార్టీ హిందూమతాభిమానాన్ని ప్రోత్సహించి ఓట్లు సంపాదిస్తున్నదని కొత్త కాంగ్రెసు నాయకుల ఆరోపణ. హిందుమతాభిమానాన్ని ప్రోత్సహించకుండానే ఈ ఆవు దూడల ద్వారా హిందువుల అభిమానాన్ని ఆకర్షించి వారి ఓట్లనూ సంపాదించవచ్చునని వీరు అంతర్యంలో ఆశించి వుండవచ్చును. మతతత్వాన్ని విమర్శించడానికి, సెక్యులర్ రాజ్యాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకున్న పార్టీ ఒక మతానికి చిహ్నంగా వుంటున్న గోమాతను, ఒక మతవర్గాన్ని, మతాచారాన్ని స్ఫురింపచేసే చిహ్నాన్ని కొత్త కాంగ్రెసు నాయకులు ఎలా ఎన్నుకున్నారో!

అదికూడా వారి అవకాశవాద రాజకీయాల్లో ఒక అంశం కావచ్చును.

అయితే ప్రజలు ఎన్నో ప్రశ్నలను అడుగుతారు. ఈ చిహ్నం వున్నందువల్ల వోట్లకు వెళ్ళే గోమాతపై ఇంత అభిమానం వుంటే ఇంతవరకూ గోవధను నిషేధించే శాసనాన్ని ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నించే ప్రమాదం వుంది. ముసల్మానులు, క్రైస్తవులు, ఇతరమతాల వారి వద్దకు వెళ్ళి గోమాతకు వోట్లు వేయమని ఎలా అడుగ్గలుగుతారు అని కూడా ప్రజలు ప్రశ్నించవచ్చు. గోమాతపై … ఇంత ప్రేమ, సానుభూతి వుంటే మరి గోవధను నిషేధించలేదా? దూడకు తల్లి పాలుంటవి అని కూడా ప్రజలు అడగవచ్చును.

బస్తీలలో ప్రజలు ఆవుల్ని చూస్తారు. కాని గడ్డి కుక్కిన దూడలు ముందుంటవి. మరి బస్తీలలో పాలవ్యాపారస్తులు దూడల ప్రాణాలు తీయకుండా కాపాడగలరా అని అడిగితే కొత్త కాంగ్రెసువారు ఏమి సమాధానం చెప్తారు?

ఏలాగో కొందరు ఈ ఎన్నికల చిహ్నానికి తీవ్ర అభిక్షేపణ తెలిపారు గనుక కొత్త కాంగ్రెసు నాయకులు ఈ సాధక బాధకాలను విచారించి గుట్టుగా మరొక చిహ్నాన్ని ఎన్నుకున్నా ఎన్నుకోవచ్చును.

కాని అడుగులోనే హంసపాదు అన్నట్లు, ప్రథమ కబళంలోనే మక్షికా పాతం అన్నట్లు ఎన్నికల గుర్తు … ఎన్నికలు ఎట్లో నిర్వహించేట్లు?

ఎన్నికల చిహ్నాన్ని ఎన్నుకోవడం అంత సులభం కాదు. సవ్యంగా ఎన్నుకోగలిగితే ఎన్నికల్లో సగం నెగ్గినట్లే. మళ్ళీ పసుపు పెట్టె, కాడెద్దుల రోజులు మాత్రం రావని కాంగ్రెసు నాయకులు గ్రహించి వ్యవహరించాలి.

'ఓటు పెట్టె బొట్టు' — అదేగదా పార్టీ ఎన్నికల చిహ్నం — సరిగ్గా పెట్టుకుంటే పెట్టెలు నిండుతాయ్, లేకపోతే నిండుకుంటాయ్.

—ఓటువేయని ఒక ఓటరు.

భారత్, గయానాల స్నేహ సంబంధాల అభివృద్ధి

శ్రీమతి ఇందిరాగాంధి, బర్న్‌హామ్‌ల ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జనవరి 29: తమ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింతగా పటిష్ఠం గావించవలసిన ఆవశ్యకత గురించి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి, గయానా ప్రధానమంత్రి లిండెన్ ఫోర్బ్స్ శాంప్సన్ బర్న్‌హామ్ ఉద్ఘాటించారు.

గయానా ప్రధాని శ్రీ బర్న్‌హామ్, ఆయన సతీమణి శ్రీమతి వయోలెట్ బర్న్‌హామ్ గౌరవార్థం ఏర్పాటు చేయబడిన విందులో పాల్గొన్న శ్రీమతి ఇందిరాగాంధి స్వాగతం చెబుతూ, వలసతత్వం, … స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటం లోను, ఉభయ దేశాలు ఒకే విధమైన అనుభవాలను గడించినట్లు వివరించారు.

"ప్రజలకు ఆరోగ్యకరమైన విద్యా సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు, ఇతర సౌకర్యాలు లభించినప్పుడే సాధించిన స్వాతంత్ర్యం అర్థవంతమైనది కాగలదు. ప్రజల ప్రాథమికావసరాలను తీర్చడంతో పాటు మానవునికి కూడా … సమకూర్చినప్పుడే సాధించిన స్వాతంత్ర్యానికి తగిన ఫలితం చేకూరుతుంది" అని ప్రధాని అభిభాషించారు.

ప్రపంచంలో త్వరితగతిని మార్పులు చెందుతున్నదని, అయితే, మార్పుకు అతీతంగా కొన్ని విలువలు నిలిచివుంటాయని ప్రధాని వివరించారు. సౌభ్రాతృత్వం, స్నేహం, సహకారం ఆశయాలకు ఇండియా ఎల్లప్పుడు అంకితమై వుండగలదన్న ఆశాభావాన్ని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి వ్యక్తం చేశారు.

గయానా ప్రధాని శ్రీ బర్న్‌హామ్ సమాధానమిస్తూ, గయానా ప్రజలలో భారతీయ సంతతికి చెందిన వారు అధికంగా ఉన్నారని, అనేక సంవత్సరాలుగా గయానా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి కృషిలో భారతీయ సంతతికి చెందినవారు కీలకపాత్ర వహిస్తున్నారని వివరించారు.

తాను బాల్యంలో ఒక పర్యాయం ఇండియాను సందర్శించడం జరిగిందనీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా అన్ని రంగాలలోను గణనీయమైన పురోగతిని సాధించినదని గయానా ప్రధాని ప్రశంసించారు.

కుసుమ హరనాథ్ సందేశం ప్రచారానికి నిర్ణయం

రాజమండ్రి, జనవరి 29: శ్రీ వి. సి. కొంపోల్లా అధ్యక్షుడుగా, శ్రీ పి. వెంకటరావు కార్యదర్శిగా, శ్రీ ఎస్. … కోశాధికారిగా అఖిలభారత కుసుమ హరనాథ్ మిషన్ ఏర్పాటైంది.

కుసుమహరనాథ్ సందేశాన్ని ప్రచారం చేయడానికి 'ప్రచారకులను' వివిధ ప్రాంతాలకు పంపాలని తీర్మానించారు.

ఇక్కడ … జరిగిన అఖిల భారత ఆనంద మేళా ఉత్సవం జనవరి 28న ముగిసింది. శ్రీ నారాయణదాస్ బెనర్జీ అధ్యక్షత వహించారు.

గుంటూరులో వీధి దీపాల ఏర్పాటుపట్ల విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు విమర్శ

గుంటూరు, జనవరి 29: గుంటూరు మునిసిపల్ కౌన్సిలు సమావేశం జనవరి 19న జరిగింది. విద్యుచ్ఛక్తి శాఖ అసమర్థత, … ప్రాథమిక సౌకర్యానికి కావలసిన పనులకు … స్థితి, … మున్నగు విషయాలమీద విద్యుచ్ఛక్తి శాఖ తీవ్ర విమర్శకు గురి అయింది.

చైర్మన్ శ్రీ నన్నపనేని శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించారు.

7వ వార్డు కౌన్సిలరు శ్రీ కొడాలి శేషగిరిరావు, 8వ వార్డు కౌన్సిలరు శ్రీ నన్నపనేని సుబ్బారావు ఎజెండాలోని ఈ అంశంమీద మాట్లాడుతూ వీధి విద్యుద్దీపాలు కలుగ చేయమని రెండు సంవత్సరాల క్రితం తీర్మానించినా, యింతవరకు చేయనందుకు గట్టిగా విమర్శిస్తూ దానిని "ఉద్దేశపూర్వక జాప్యంగా" అభివర్ణించారు.

రెండు సంవత్సరాల కాలంగా కొన్ని వీధులలో దీపాలు లేని కారణంగా దొంగతనాలు జరుగుతున్నవనీ, వీటికి విద్యుచ్ఛక్తి శాఖ బాధ్యత వహించవలసి వస్తుందనీ, 2వ వార్డు కౌన్సిలరు శ్రీ పోతుకూచి గోపాలరావు అన్నారు.

ఈ అంశంమీద ఒక గంటకు పైగా చర్చ జరిగిన అనంతరం రెండు సంవత్సరాల కాలంలో విద్యుద్దీపాలు లేనందుకు విచారాన్ని వ్యక్తపరుస్తూ కౌన్సిలు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

1 వార్డులోని హిందూ శ్మశానానికి ఉత్తర, పడమరల వైపు గోడలు కట్టించటానికి నిర్ణయిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

లోగడ 98 హరిజన కుటుంబాలకు యిండ్ల స్థలాలు యిచ్చిన చోటనే యింకా 8 ఎకరాల 15 సెంట్ల భూమిని సుమారు 82,000 రూపాయల ఖరీదు చేసే భూమిని సేకరించి పట్టణములోని 147 హరిజన కుటుంబాలకు యిండ్ల స్థలాల సౌకర్యాలు కలుగ చేయమని సంక్షేమ శాఖకు సిఫార్సు చేస్తూ కౌన్సిలు యింకొక తీర్మానాన్ని ఆమోదించింది.

ఇటీవల వేయబడిన సిమెంటు రోడ్లకు … మొత్తం 12 వంతెనలు కట్టించటానికి కూడా ఒక తీర్మానం ఆమోదించబడింది. వీటి నిర్మాణానికి సుమారు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పట్టణంలో ఒక సైకిల్ స్టాండ్ నిర్మాణానికి కూడా కౌన్సిలు ఒక తీర్మానం చేసింది. (మా. ప్ర.)

గూడూరు మునిసిపల్ బడ్జెట్ ఆమోదం

గూడూరు, జనవరి 29: గూడూరు పురపాలక సంఘం జనవరి 21న చైర్మన్ శ్రీ పొన్నలూరు పోతారెడ్డి అధ్యక్షతన సమావేశమై 1970—71 రివైజు చేసిన బడ్జెట్ అంచనాలను, 1971—72 కు బడ్జెట్ అంచనాలను ఆమోదించింది.

మునిసిపల్ కార్యదర్శి శ్రీ కె. వెంకటరావు శాస్త్రి బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

మునిసిపల్ కౌన్సిల్ — దుమ్ములేని రోడ్ల నిమిత్తం రు. 1 లక్ష ఖర్చు చేస్తున్నది. వీధి దీపాల అభివృద్ధికి ఈ ఏడాది అంటే 1970—71 లో రు. 2 వేలు ఖర్చును ఆమోదించింది.

1971—72 లో కౌన్సిల్ హాలును, చైర్మన్ ఛాంబరును రు. 35 వేల ఖర్చుతో నిర్మించాలనీ ఆదాయం రావడానికి వీలుగా వుండే పనులు చేపట్టాలనీ రు. 2,00,000 ల ఖర్చుతో పారిశుధ్య పనివారికి ఇండ్లు, కార్యదర్శికి క్వార్టర్సు నిర్మించాలనీ బడ్జెట్ లో ప్రతిపాదించారు.

బందరు వి. జె. కళాశాల విద్యార్థుల అరెస్టు

బందరు, జనవరి 29: ఆంధ్ర జాతీయ కళాశాల పాలకవర్గం కార్యదర్శి ఇంట్లో ప్రవేశించి గందరగోళం చేశారనే ఆరోపణపై జనవరి 27న 9 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. బందరు డి. ఎస్. పి. శ్రీ కే. రామచంద్రారెడ్డి కేసు దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. (మా. ప్ర.)

గ్రహబలం

31-1-71 ఆదివారం

మాఘ శుక్ల పంచమి సాయంకాలం 5—50 ఉత్తరాభాద్ర సాయంకాలం 4—28, పంచమి తిథి, ఈరోజు సాయంకాలం 5—50 లోపుగ వర్జ్యం — దుష్కార్యములు గమనించి ప్రయాణములు, నూతన వృత్తి స్వీకారము, ఇండ్లు మారుట, పూర్వదేవతారాధనము చేయవచ్చును—

మేషం: ఏ పని చేయాలన్నా ఉత్సాహం తక్కువ. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. శుభ పుణ్యకార్యాలకై ప్రయాణాలు — ప్రవేశం సంభవం.

వృషభం: శ్రమ — త్రిప్పట — వృత్తి ఉద్యోగాలలో అధికభారం, ఆర్థికంగా ఇబ్బందులు సంభవించినా ప్రత్యక్ష మయిన ఇబ్బందులు రావు. సమయానికి ఏదోవిధంగా సమస్యలు పరిష్కారమవుతాయి.

మిథునం: అనుకూల మయిన రోజు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో గౌరవం, ఆదాయంవుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యత లెక్కువ. ఏ పనీ ఉత్సాహంగా చేయలేరు. కాని ప్రత్యక్షమయిన … ఏదీ జరగదు.

సింహం: శ్రమ తీరి, ఋణ బాధ, అనారోగ్యం, త్రిప్పట — శ్రమగల కార్యక్రమాలు — … విషయాల సంభవం. జాగ్రత్త మాచన.

కన్య: శత్రువులు లొంగి వుంటారు. ఋణాలు బాధించవు. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన వర్గ సమస్యలుంటాయి.

తుల: మీరు పడకకుర్చీ రాజకీయాలు వదిలి కాస్త ముందడుగు వేయండి. ఫలితం వుంటుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గౌరవాదరాలతో ఆదుకునే వారుంటారు.

వృశ్చికం: స్థిరాస్తి వ్యవహారాలు, గృహ సమస్యలు — సుఖ — శాంతులకై తాపత్రయం వున్నా యత్న కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాభివృద్ధి, విజయం మీదే! అనూరాధవారికి శ్రమ ఎక్కువ.

ధనుస్సు: మీ ఆలోచనలు … సాగుతాయి. బంధు మిత్రుల … వుంటుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం సంభవం.

మకరం: సుఖ—శాంతులకై తాపత్రయం, గృహ సమస్యలు ఉన్నా, వృత్తి వ్యాపారాలలో లాభం, యత్న కార్యసిద్ధి సంభవం.

కుంభం: ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆడంబర వ్యయం వున్నా పదిమందిలో మీ కీర్తి ప్రతిష్ఠలు వ్యాపిస్తాయి. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహవంతంగా వుంటాయి.

మీనం: కుటుంబ సమస్యలుంటాయి. అధిక వ్యయం సంభవం, అయినా వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం వుంటుంది. మాటలలో జాగ్రత్త మంచిది.

చిత్రజగత్తు

"పూలదండలన్నీ ఇండికేట్ వాళ్ళే కొనేశారు! అందుకే, యీ పువ్వు ...."

గాంధీజీ హాస్య చతురత

కోడూరి శ్రీరామమూర్తి

"నా జీవితంలో హాస్యరసమే కనుక లేకపోతే నేను ఏనాడో ఆత్మహత్య చేసుకుని వుండేవాడిని" అన్నారు గాంధీజీ. జీవితానికి—జీవితాన్ని సారవంతం చేసుకోవటానికి అనుక్షణం ఉత్పన్నమయ్యే సమస్యల ఒరిడిల్నీ తప్పించుకుంటూ సుఖప్రదంగా జీవించడానికి సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకూ ప్రతి వారికీ జీవితంలో హాస్యరసం నిశ్చయంగా కొద్దిగానో, గొప్పగానో అవసరమవుతున్నది. ప్రసిద్ధ వ్యక్తులుగా గుర్తింపబడ్డ సోక్రటీసు, వోల్టేర్, వంటి తత్వవేత్తలూ, జార్జి బెర్నార్డ్ షా, డాక్టర్ జాన్సన్ వంటి రచయితలు — విన్‌స్టన్ చర్చిల్—మొదలైన రాజకీయ నేతలు హాస్యరసాభిజ్ఞులుగా వినుతి కెక్కారు. వారి హాస్య చతురతను మనం కథలుగా, గాథలుగా చెప్పుకుంటూ వుంటాం.

అయితే సత్యం, అహింస వివాదం రతలను తన మతంగా భావించి వాటి నిర్వహణలోనే జీవిత ధ్యేయంగా ఆశించిన వాడూ, యోగి గాంధీజీలో హాస్య రసాభిజ్ఞత వున్నదంటే కొందరు ఆశ్చర్య పడవచ్చు. కాని—ఆయన సమకాలీనులకు, ఆయన రచనలు, ఆయనపై వెలువడ్డ అసంఖ్యాకమైన రచనలను పరిశీలించిన వారికి ఆయనలో అంతర్లీనమై వెలిగే హాస్య చతురత స్పష్టంగా గోచరమవుతుంది. ఈ విషయం గురించి వ్రాస్తూ, ఆర్నాల్డ్ స్మిత్ "గాంధీజీని చూచిన వారికి ముందుగా ఆకర్షించేది ఆయన హాస్య చతురత—" అని వ్రాశారు, "యాన్ ఇంగ్లీష్ వుమన్స్ ఫెయిత్" అనే గ్రంథాన్ని వ్రాసిన మిస్ మూర్ రాఖ్రెజ్ "గాంధీజీ హాస్య చతురత చాలామంది తెల్లవారిని ఆకట్టుకున్నది" అని వ్రాశారు.

విజయానికి గాంధీజీ జీవన విధానం నిదర్శనమైనది. సామ్రాజ్య వాదుల వ్యామోహంలో వైరి వరుసలు వేస్తూ, తెల్ల వాళ్ళ కుత్సితాలతో కడ కొట్టు కుంటున్న ప్రపంచానికి విముక్తి మార్గాన్ని చూపిన నిర్మల రాజకీయ యోగి ఆయన. [illegible] ఇంగ్లండు వెళ్ళారు. మరి కొందరు ఆయన [illegible] ఆ ఉద్యమాన్ని ఆరాధించారు. [illegible] గాంధీజీ [illegible] వేళాకోళం చేస్తూ [illegible] అంతటి అభిమానాన్ని కలిగించి వుంటుంది.

గాంధీజీ ప్రతిపాదించిన ప్రతి సిద్ధాంతంలో వలెనే ఆ హాస్య చతురతలో కూడా [illegible] ఒక వ్యక్తిని ఎగతాళి చెయ్యటం ద్వారా ఉద్భవించినది కాదు. [illegible] ఏడుపులూ, [illegible] జరుగుతాయి. కాని, గాంధీజీ ఛలోక్తుల్లో ఆ బాధ లేదు. తనపై తానే ఛలోక్తులు విసురుకుంటూ నిశితమైన హాస్యంతో ఇతరులను నవ్వించడంలో ఆయన అగ్రగణ్యులు. తన వస్త్రధారణం, కళ్లజోడు, బోసినోరు, పెద్ద చెవులు—వీటన్నిటిమీదా ఛలోక్తులు విసురుతూ అందరినీ నవ్వించేవా రాయన. అందువల్లనే గాంధీజీ ఛలోక్తులు కూడా గాంధీజీ వలెనే విశ్వవ్యాప్తంగా పవిత్రంగా వుండేవి. ఈ విషయంలో కూడా గాంధీజీకి సోక్రటీసుకు సన్నిహితమైన పోలికలు కనబడతాయి. "నాకు తెలిసిందల్లా ఒక్కటే! అదీ నాకు ఏమీ తెలియదని" అన్న సోక్రటీసు పలుకుల వలెనే గాంధీజీ ఛలోక్తులు కూడా పరిణతికి చెందిన విజ్ఞానానికి ప్రతీకలుగా వుంటాయి. "మీరు ఎప్పుడూ ఎందుకు థర్డ్ క్లాసులో మాత్రమే ప్రయాణం చేస్తారు ?" అని ఎవరయినా అడిగితే "నాలుగో క్లాసు లేదు కనుక—" అని చటుక్కున సమాధానం ఇచ్చే గాంధీజీ పలుకులలో చక్కటి హాస్యరసం జాలువారుతూ వుంటుందన్న విషయం ఆయనతో పరిచయం వున్నవా రందరూ అంగీకరిస్తారు.

గాంధీజీ హాస్య చతురతను గురించి వ్రాస్తూ, ఒకసారి శ్రీమతి సుశీలా నాయర్ ఇలా అన్నారు : "పిల్లలతో ఉన్నప్పుడు గాంధీజీ ఒక పిల్లవాడు లాగా ఛలోక్తులు విసిరేవారు. అయితే, ఆయన ఛలోక్తులన్నింటి వెనుకా గంభీరమైన సందేశముంటుందని ఆయన మాటలను శ్రద్ధగా పరిశీలించినవారికి అర్థమవుతుంది. హాస్యమాడేటప్పుడు కూడా ఆయన కాని మాట ఒక్కటి కూడా అనేవారు కాదు. తన పుట్టే శాలకు వ్యతిరేకములయిన మాటలు కాని, అర్థవిహీనమైన మాటలు కాని, ఏ పరిస్థితులలోనూ ఆయన ఛలోక్తులనుంచి జాలువారేవి కావు" అన్నారామె. గాంధీజీ జీవితాన్ని తరచి చూస్తే ఇలాంటి ఛలోక్తులు ఎన్నో అగుపడతాయి.

ఒకప్పుడు సేవాగ్రాంలో దోమల బాధ జాస్తిగా ఉండేది. అందుచేత వాటి నివారణ కోసమని ప్రత్యేకంగా నిపుణుల బృందం ఒక దానిని ఆశ్రమానికి పంపించింది. వాళ్ళు ఆశ్రమం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గాంధీజీతో ఇలా అన్నారు — "బాపూజీ — అన్నింటికన్నా పెద్ద దోమ మీ ఆశ్రమంలో కనిపించింది —" అది విని గాంధీజీ పకపకా నవ్వుతూ, "అవు నవును. నేను మహాత్ముణ్ణి కదా మరి — అందుచేత మహాత్మా దోమ కూడా నాతోబాటే వుండి వుంటుంది" — అది వినగానే అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు. గాంధీజీకి ఈ 'మహాత్మా' బిరుదు నచ్చేది కాదు. ఒకసారి ఆయన 'హరిజన్' లో 'మహాత్ముడి గతికి మహాత్ముణ్ణి వదలి వెయ్యండి నన్ను మహాత్ముడంటూ నా పాదాలు స్పర్శ చేసేవారికి శిక్షార్హులను చేసే చట్టం ఏదయినా ఉంటే — నా సహాయ నిరాకరణ పుద్యమాన్ని అలా ఉండనిచ్చి ఆ చట్టానికి నేను సహకరిస్తాను' అని వ్రాశారు. ఈ మాటల్లో వున్న హాస్యాన్ని రసజ్ఞులకు విడమరచి వివరించ నక్కర లేదు.

ఒకసారి ఓ చిత్రకారుడు నానా అవస్థా పడి గాంధీజీ చిత్రాన్ని గీసి ఆయన దగ్గరకు పంపితే దానిని గాంధీజీ వెనక్కు తిప్పి పంపుతూ "మీరు మోడల్‌గా ఎన్నుకున్న కురూపి ఎవరు ?" అని 'నోట్' రాసి పంపించారు. పాపం ! అది చూచి అతగాడు హతాశుడై పోయాడు. బహుశా ఆ చిత్రకారుడు బాపూజీకి అందాన్నిచ్చిన బోసి నవ్వులోని అందాన్ని పసిగట్టలేక పోయి వుంటాడు. ఈ మాటలు చెబుతూంటే నాకు శ్రీమతి సరోజినీనాయుడు వ్రాసిన మాటలు జ్ఞాపకానికి వస్తున్నాయి"— ఆనందదాయకమైన గాంధీజీ నవ్వులో ప్రపంచంలో వున్న పసితనపు కాంతి కిరణాల వెలుగు అన్నీ మూట గట్టుకుని వుంటాయి—" అని అన్నారామె. హాయిగా నవ్వడం, ఇతరులను నవ్వించడం ఏ కొద్ది మందికి మాత్రమో అబ్బుతుంది. అది అద్భుతమైన వరాలు. గాంధీజీకది పుట్టుకతో అబ్బిన విద్య.

గాంధీజీ ఛలోక్తులు రవీంద్రునివంటి వారు ప్రక్కనుంటే మరింతగా రాణించేవి. ఒకసారి గాంధీజీ శాంతి నికేతన్‌ను చూడటానికి వచ్చినప్పుడు విశ్వకవి ఆయనకు అందంగా అలంకరించిన ఒక గదిలో విడిది ఏర్పాటు చేశారు. నిరాడంబరతను ప్రేమించే గాంధీజీ ఆ గదిని చూచి వేళాకోళంగా ఇలా అన్నారు—"నన్ను శోభనం గదిలోనికి తీసుకు వచ్చినట్లున్నారు — మరి పెళ్లి కూతురు ఏదీ—?"

వెంటనే విశ్వకవి సమాధానం చెప్పారు. "ఎల్లప్పుడూ యౌవనంతో వుండే శాంతి నికేతన్ రాణి మీకు స్వాగతం పలుకుతున్నది గా వూ!—"

అది విని గాంధీజీ ఇలా అన్నారు— "ఆశ్చర్యంగానే వుంది—కాని — ఈ పళ్ళు వూడిపోయిన వానిని ఆ అమ్మాయి తిరస్కరిస్తుందేమో!—" ఆ మాటలకు టాగూర్ "ఆమె సత్యాన్ని ప్రేమించింది. ఇన్నాళ్ళుగా ఆమె దానినే ఆరాధించింది—" అని అన్నారు. అదివినగానే గాంధీజీ నవ్వుతూ—"అయితే పళ్ళు వూడిపోయిన వాడికి కూడా అవకాశం వుందంటారా!—" అని అన్నారు. ఆ మాటలకు గదంతా నవ్వులతో ప్రతిధ్వనించింది. ఇలాగే—గాంధీజీని పెళ్లి కొడుకును చేసిన సంఘటన మరొకటి వున్నది. ఓ అక్టోబరు రెండవ తేదీన గాంధీజీ నుదుట కుంకుమ దిద్దుతూ శ్రీమతి సరోజినీ నాయుడు అన్నారుకదా—"బాపూ! ఇవాళ అచ్చం మీరు పెళ్లి కొడుకులాగా వున్నారు—" అని. —వెంటనే బాపూ నవ్వుతూ ఇలా అన్నారు—'అవును. మరి నువ్వు నా పక్కన పెళ్లి కూతురులాగా వున్నావు?—" —ఈ మాటలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తి వేశాయని వేరే చెప్ప నవసరం లేదు.

దేశంలో నయినా—విదేశాలలో నయినా గాంధీజీ ఛలోక్తులు ఎప్పుడూ పదునుగానే వుండేవి. రౌండ్ టేబిల్ సమావేశానికి ఆయన లండన్ వెళ్ళినప్పుడు పత్రికల కది విశిష్టవార్త అయింది. తెల్ల దొరల సీమలో అడుగు పెట్టిన ఈ బీద సన్యాసిని కొందరు ఒక మాంత్రికుణ్ణి చూచినట్లు చూశారు. మరికొందరు "భారతదేశం పంపించిన విదూషకుడు—"అనిఅన్నారు. ఇక— ఈ ఆశ్చర్యాలు రవి అస్తమించని సామ్రాజ్యపు సార్వభౌముడిని గాంధీజీ కొల్లాయి గట్టుకుని చూడడానికి వెళ్ళినప్పుడు మిన్నుముట్టాయి. బ్రిటిష్ సార్వభౌముడిని గురించి మీ అభిప్రాయాన్ని చెప్పమని ఆ తర్వాత గాంధీజీని విలేఖరులు అడిగితే ఆయన—"ఇంగ్లాండు రాజు ఇద్దరికి సరిపడే బట్టలు కట్టుకున్నా"డని సమాధానం ఇచ్చినప్పుడు విన్నవారెవరూ నవ్వకుండా వుండలేకపోయారు.

గాంధీజీ హాస్య చతురత ఆయన మిత్రులకు రాసిన ఉత్తరాల్లో తొణికిసలాడుతూ వుండేది. "మై డియర్ ఇడియట్"—"మై డియర్ రిబెల్"—"మై డియర్ రిబెల్ అండ్ ఇడియట్ కంబైన్డ్—" అంటూ అనేక రకాలుగా సంబోధిస్తూ ఆయన శ్రీమతి అమృతకౌర్‌కు రాసిన ఉత్తరాల్లో చక్కటి హాస్యరసజ్ఞత వుండేది. ఓసారి గాంధీజీ ఆమెకు రాసిన ఉత్తరంలో ఏందాకారో చూడండి—"జలంధర్ మునిసిపాలిటీ ఎన్నికలకు నువ్వు పెట్టిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవద్దని ప్రజలు ఒత్తిడి చేయడాన్ని నేను అర్థం చేసుకోగలను. నీతిమంతులు, పక్షపాతం లేనివారు, అయిన ఇడియట్‌లకు ఎప్పుడూ మంచి గిరాకీ వుంటుంది. అందులోనూ నువ్వు ఇడియట్‌లకు రాకుమారివి — పుట్టుకను బట్టి కాదు. యోగ్యతతో వచ్చిన హక్కును బట్టి—" ఇలా హాస్యధోరణిలో సాగుతుంది పుత్తరం.

గాంధీజీ ఛలోక్తులను చవి చూచిన వారిలో ప్రఖ్యాత జర్నలిస్టు లూయీఫిషర్ కూడా వున్నారు. భారతదేశానికి వచ్చినప్పుడు ఫిషర్ గాంధీజీని చూడడానికి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన రాట్నంతో నూలు వడుకుతున్నారు. గాంధీజీని చూడగానే ఆయనకు నమస్కరిస్తూ ఫిషర్—"ఈపాటికి మీరు ఈ అలవాటును మానేసివుంటారని అనుకున్నాను—" అన్నాడు. దానికి సమాధానం చెబుతూ గాంధీజీ— "ఎలా మానేస్తాను? — మన దేశంలో నాలుగు వందల మిలియన్ల మంది ప్రజలున్నారు. వీరిలో కనీసం మూడు వందల మిలియన్ల మందయినా రోజుకు ఓ గంట నూలు వడికితే మనకు స్వరాజ్యం వచ్చేస్తుంది—" అన్నారు గాంధీజీ కాసేపు నూలువడకడం ఆపుచేస్తూ—

గాంధీజీ మాటలకు నవ్వుతూ లూయీ ఫిషర్ "అయితే నేను మీతో మాట్లాడుతూ స్వరాజ్యాన్ని ఆలస్యం చేశానన్న మాట!—" అని అన్నారు. అది విని గాంధీజీ నవ్వుతూ — "అవునౌను— స్వరాజ్యం వచ్చేందుకు అరడుగులు ఆలస్యం అయింది—" అని అన్నారు. ఆ మాటలకు లూయీ ఫిషర్ కూడా గాంధీజీతో నవ్వుల్లో శృతి కలిపారు. పైకి చలోక్తిగానే కనబడుతున్నా ఈ మాటల్లో గాంధీజీకి ఖద్దరు పుద్యమంపైగల ప్రగాఢ విశ్వాసమూ—అచంచలమైన నమ్మకమూ ప్రతిధ్వనిస్తున్నాయి.

గాంధీజీకి హాస్యరసాభిజ్ఞత వుండడం వలననే కాబోలు అంత సులువుగా కోపం వచ్చేది కాదు. తనను వేళాకోళం చెయ్యాలనుకున్న వారినీ, విమర్శించదలచుకున్న వారినీ కూడా ఉదార హృదయంతో క్షమించగల గొప్ప సుగుణం ఆయనలో వుండేది. ఓసారి ఓ పెద్దమనిషి గాంధీజీకి ఉత్తరం వ్రాస్తూ—"బీదరికాన్ని ప్రబోధించే మీకు ఆస్తిపాస్తులున్నాయని విన్నాను—ఆ మాటలు ఎంతవరకు నిజం?—"అని ప్రశ్నించాడు. దానికి గాంధీజీ తన 'యంగ్ ఇండియా' పత్రికలో సమాధానం వ్రాస్తూ—"మీరు అనుకుంటున్నట్లుగా నాకు ఆస్తిపాస్తులు లేవు. అయితే నేను ప్రపంచంలో అందరికన్నా ధనికుణ్ణని అనుకుంటూ వుంటాను. ఎందుకంటే ఇంత వరకూ నా విషయంలో గాని, నేను నడిపే సంస్థల విషయంలో గాని ఆర్థిక విషయం ఆటంకం కాలేదు. నాకున్న గొప్ప సంపద సంతృప్తి—అందుచేత బీదరికాన్ని ప్రబోధించే నేను ధనికుణ్ణని ఒప్పుకోవడమే మంచిది—" ఈ సమాధానాన్ని చదివి ఆ పెద్దమనిషి మరి మాట్లాడలేకపోయి వుంటాడు. "ఏమీ లేకుండా అన్నీ కలిగి వుండటం" అనే ఏసుక్రీస్తు ప్రవచనాన్ని అక్షరాలా ఆచరణలోనికి తీసుకువచ్చిన మార్పు ప్రపంచపు మరో మహా ప్రవక్త గాంధీజీ.

గాంధీజీ జీవితం అనేక అద్భుత విషయాలున్న పవిత్ర గ్రంథం—ఆ గ్రంథాన్ని ఎంత చదివినా అర్థం కాని విషయాలు—ఆకళింపుచేసుకోవాల్సిన సంగతులు ఎన్నో మిగిలిపోతూనే వుంటాయి. ఆ మహా

(మిగతా 8వ కాలంలో)

మహాత్ముని హరిజన సేవ- చెరిగిపోయిన చీకటి సరిహద్దులు

—గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా

"అంటరా దంటారు
అస్పృశ్య తంటారు ...
అందరిలో జీవు
డొక్కడే కాదా!
అందరికీ దేవు
డొక్కడే కాదా! ...
నరజన్మలో మంత
వ్యాయమే లేదా! ..."

— ఒకనాడు అస్పృశ్యులుగా ఎంచబడి, దూరాన వుంచబడిన ఒక ఆత్మ చెందిన పరితాప మిది ... మహాత్ముడు అస్పృశ్యతా నివారణ మహోద్యమం ప్రారంభించారు. వారిని హరిజనులని పేర్కొన్నారు ... వారి ఉన్నతికోసం అనుపమాన సేవ చేయడానికి పూనుకొన్నారు.

ఆనాడు దేశ మంతటా — ఈ మహోద్యమం తల ఎత్తింది. గాంధీ దేవునితో మండి కరుణారసం ప్రవహించి — హరిజన వాడల నన్నిటినీ తాకి పునీతం చేసింది ... ఆ వాహినిలో హరిజన హృదయాలు — తామరలుగా మారి ఉయ్యాల లూగినాయి... అస్పృశ్యతా నివారణపై అనేక కలాలు రచనలు సాగించినాయి ... వారి అభ్యుదయాన్ని కాంక్షించినాయి...

ఒక అబల ఆవేదన...

అస్పృశ్యు లనబడే కాలంలో ఒక పడుచుపిల్ల గుడిలో అడుగు పెట్టాలనీ, ఆ దివ్యమూర్తికి పూలూ, పళ్ళూ సమర్పించాలనీ చెందే ఆవేదన, దానికి ఏర్పడిన ప్రతిబంధకాలూ వూహించి ఒక గేయం వ్రాశా నా నాడు...అందులో చరణాలు...

"నా వంటి పడుచునే
నీ గంట కొడుతుంటె
నే నింట నెటు లుందురా!
నా కంటి ధారతో
నీ కాలు కడిగేనురా! ..."
"అత్త తెచ్చిన పూల
గుత్తులన్నీ తెచ్చి
అర్పింతు ననుకొంటిరా
పూజారి నా గుండె
బేజారు సేసెరా!"
"పెరటి దొడ్లో వున్న
అరటి పండను తెచ్చి
అర్పింతు ననుకొంటిరా
ముసలి పూజారయ్య
తలుపు మూసేసి పోయెరా! ..."
"గుడిలోకి రాలేను
గుడి విడిచి పోలేను —
ఈ బాధ నెటు లోర్తురా
నీపాద మెటు లందురా! ..."

ఇక్కలాది హృదయా లానాడు ఇలాటి నైరాశ్యంలో, వేదనలోపడి కొట్టుకొన్నాయి. ఆ వేదన భగవంతునికి వినిపించింది. తన దూతగా మహాత్ముని నియమించాడు ... ఈ సేవలో మహాత్ముడు పొందిన ఆనందానికి అంతులేదు. అస్పృశ్యత పేరు అలుముకొన్న చీకటిని ఒక్కసారిగా పారద్రోల కలిగాడు...

హరిజన కుటీరాలలో బోసినవ్వులు

ఆయనకు హరిజనుల మీద అపారమైన ప్రేమ ... వారి కుటీరాలు ఆయనకు వెన్నెల దేవాలు ... రమ్య హర్మ్యాలలో నివసించేవారిని లెక్కచెయ్యని మహాత్ముడు హరిజన కుటీరాలలో చేరి, అంతులేని నవ్వులు గుమ్మరించకలిగాడు...

హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించి ఆయన గొప్ప సేవ చేశాడు. భగవానునికి తమ బిడ్డ లందరిమీద ప్రేమ సమానమే ... అందులో దీనులైన సంతానాన్ని దగ్గరకు తీసుకోవడానికి తొందర పడకుండా వుంటాడా! ...

దేశంలో దేవాలయా లన్నిటి తలుపులు ఒక్కసారి తెరువబడినాయి. 'జై భగవాన్' అంటూ హరిజన సోదరు లందరూ ఆలయాలలో ప్రవేశించి ఆనందాశ్రువులు రాల్చ గలిగారు ... ఆ ముత్యాల జడివానలో మునిగి ముచ్చట పడిపోయాడు ముసలి తాత గాంధీజీ!

బందరు జాతీయ కళాశాలలో కీ. శే. కోపల్లె హనుమంతరావుగారు హరిజనులకు వసతి ఏర్పరిచి — వారిచేత ఖద్దరు వస్త్రాలు నేయింప చేశారు. 1940 వరకూ ననుకొంటాను — వారు చేసిన ఖద్దరు వస్త్రాలే కృష్ణా పత్రికలో వున్న మేమంతా కొనుక్కొంటూ వుండేవాళ్ళం.

గాంధీజీ జాతీయ కళాశాల దర్శించినప్పుడు — ఆ హరిజన నేతగాండ్రను చూచి ఎంతో ఆనందించి దీవించారు. హరిజన నిధికి గాంధీజీ ఆంధ్ర ప్రాంతంలో సంచారం చేసినప్పుడు బందరు జాతీయ కళాశాలలో సభ జరిగింది. ఆసమయంలో ఎందరో స్త్రీలు నగలు, నాణాలు కూడా సమర్పించారు.

గాంధీజీ ఆంధ్రుల త్యాగాన్ని పురస్కరించుకొని ఒకసారి చమత్కారంగా వ్రాశారు. "ఆంధ్ర దేశంలో స్త్రీ పురుషులు చాలా ఆభరణాలు ధరిస్తారు ... వాటిని నాకు చూపించడం ప్రమాదకరం.. తాళిబొట్టు తప్ప, తక్కిన ఆభరణాలన్నీ ఒలిచి నాకు సమర్పించిన వారు చాలామంది వున్నారు" —

జాతీయ కళాశాలలో ప్రభాకర్ జీ

బందరు జాతీయ కళాశాల హరిజనులను ఆహ్వానించడంలో ముందడుగువేసింది. నేడు సర్వోదయ నాయకులుగా వున్న శ్రీ ప్రభాకర్‌జీ జాతీయ కళాశాలకు చెందినవారే! అక్కడ ఖద్దరు శాఖలో పనిచేస్తూ వుండేవారు. తర్వాత సేవా గ్రామం ఆశ్రమానికి జేరి మహాత్ముని ఆశీస్సు లందుకొని, పునీతు లయ్యారు.

ఆయన ప్రతి శనివారం కృష్ణా పత్రిక ఆఫీసుకి వచ్చి మాకు ఏకులు తయారు చెయ్యడం నేర్పుతూ వుండేవారు. దూదిఏకడంలో ఆయన ఏదో ప్రత్యేకతవుందనీ—అది స్వచ్ఛతను బోధిస్తుందనీ చెప్పేవారు. ఆ స్వచ్ఛత నాలంబన చేసుకొనే ఆయన సర్వోదయ సిద్ధాంతాలను అవగతం చేసుకో కలిగారు ... గాంధీజీ అడుగుజాడల్లో నడిచే అదృష్టం సంపాదించ కలిగారు.

బందరులో కీ. శే. వేమూరి రాంజీరావుగారు తొలుతొల్తగా హరిజనులకు హైస్కూలు నెలకొల్పి, హాస్టల్ వసతు లేర్పాటుచేసి ఎంతో సేవచేయ కలిగారు. గాంధీజీ బందరు వచ్చినప్పుడు ఆ పాఠశాల దర్శించి రాంజీరావుగారి నెంతో కొనియాడారు. రాంజీరావుగారు 'దీనబంధు' అనే పత్రిక నడిపి, అందులో హరిజన సమస్యలను వివరిస్తూ, వారి అభ్యున్నతికి అవసరమైన సూచనలు చేస్తూ వుండేవారు.

డాక్టరు పట్టాభిగారు హరిజనోద్ధరణ విషయంలో ఎంతో కృషి చేశారు. బ్రాహ్మణ గృహాలలో హరిజనులకు పని కల్పించడం ప్రారంభమైంది. పట్టాభిగారింట ఒక ముసలి హరిజనుడు వుండేవాడు...అతనికి పూర్తి స్వేచ్ఛకల్పించబడింది.

గాంధీజీ అభిమతాన్ని ఆ నాడెం దరు నివారించారు? .. ఆ మహనీయునికి కల్గిన ఆత్మదర్శనాన్ని అవగాహన చేసుకొని తమ జీవితాలను కూడా ఆ సేవకు అంకితం చెయ్యడానికి ఎందరో ఉబలాటపడ్డారు. గాంధీజీ బందరు వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ అగ్రహారం దర్శించవలసి వచ్చింది. ఆ సందర్భంలో సంతోషంతో ఇలా వ్రాశారు,

బ్రాహ్మణ వీధిలో హరిజన ప్రవేశం

"శ్రీ కోపల్లె హనుమంతరావు, ఆతని మిత్రులు నడుపుతున్న ఖద్దరు ఆశ్రమం చూడటానికి వెళ్లాను. ప్రక్కనే వున్న గ్రామానికి రమ్మని అక్కడ వున్న బ్రాహ్మణులు నన్ను ఆహ్వానించారు. నా వెంట 'పంచమ మిత్రు' లున్నారు. అయినా ఆ గ్రామస్థులు లెక్కచేయలేదు ... ఆటంకం చెప్పలేదు. అంతకు ఎన్నడూ పంచములా వీధిని నడవలేదు ... ఆ గ్రామస్థులు నాకు అలాటి గౌరవం కల్పించి నందుకు ఎంతో గర్వించాను.

అంధ్ర దేశంలో ఆనాడు హరిజనాభ్యుదయానికి కృషి చేసినవా రెందరో పెద్ద లున్నారు. శ్రీ గూడవల్లి రామచంద్రపుగారు వారిలో ఒకరు. గాంధీజీ అయన్ని గురించి ఇలా వ్రాశారు —

"ఆంధ్ర దేశంలో ఒక గొప్పసంస్కర్త, నిమ్నజాతి ఉద్ధారకుడు వున్నాడు. శ్రీ రామచంద్రరావు బ్రాహ్మణుడు. అస్పృశ్యత అనే శాపాన్ని ఆయన పవిత్ర హృదయం భరించ లేక పోయింది. ఆయన అస్పృశ్యుల సౌఖ్యంకోసం ఎంతో కృషి చేశారు. "హరిజన సోదరు"ని కోసం ప్రేమ హస్తం చాచారు. అవసరమైతే హరిజనుల్ని, ఇతర కులాలవారితో సహకరించడం మానుకున్నాడు. కనిపినేసే వద్దని సలహా చెప్పాను."

ఆ కాలంలో హరిజనోద్ధరణ కోసం కృషి చేయడం మహాభాగ్యంగా భావించినవా రనేకమంది బయలుదేరారు. అనేక చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. అలాటి ఉద్యమకర్తలలో కీ.శే.బాపినీడుగారొకరు.

హరిజనోద్ధరణ - సారస్వతం

సారస్వతంలో కూడా హరిజనాభ్యుదయానికి సంబంధించిన ఇతివృత్తాలతో నవలలు, కథలు, న్యాసాలు అనేకం వచ్చినాయి. మాలపల్లి వీటిలో మచ్చుతునక. నేను బాటసారి అనే నవల వ్రాసి ఒక హరిజనుడూ — బ్రాహ్మణుడూ ఏలాటి ఆత్మ బంధువు లయ్యారో కష్టాలలో, సంతోషంలో ఒకరి కౌగిలిలో ఒక రెలా కరిగి పోయారో ... ఇద్దరూ ఒకేసారి పరమాత్మని పవిత్ర చరణాలపై ఎలా ప్రాకి పోయారో వివరించాను...

ఇందులో బ్రాహ్మణ పాత్ర — నా తండ్రిగారిది. హరిజన పాత్ర నందనవాల నాగయ్యగారనే ఒక హరిజనునిది. అతడు ఒకసారి నా తండ్రి ప్రాణాలు హైతం రక్షించ కలిగాడు. ఆ కృతజ్ఞతతో వా రిరువురి చరిత్రనూ నేను బాటసారిలో అక్షర రూపంలో చిత్రించు కొన్నాను.

హరిజనోద్యమానికి సంబంధించిన కథలు, గాథలు అనేకం వుంటాయి. వాటి నన్నిటిని సేకరించి ఒక గ్రంథంగా వ్రాయడం సముచితం. ఇటీవల ఈ పుద్యమానికి ఎంతో తోడ్పడినవారిలో గోరాగా రొకరు. వారి కుటుంబం హరిజనులతో పవిత్ర బాంధవ ముద్ర లేర్పరుచుకో కలిగింది.

తొలుతగా ఆంధ్రదేశం నుంచి కాంగ్రెసు మంత్రిగా కీ. శే. వేముల కూర్మయ్యగారు ఎన్నికయ్యారు. హరిజనాభ్యుదయానికి అది పసిడి కిరీటమైంది. ఆయనగారు హరిజనులకోసం ఎంతో సేవచేశారు. విద్యాసంస్థలు నిర్మించారు ... విజ్ఞాన వెలుగులు ప్రసరించే తావులుగా అవి మారినాయి.

అస్పృశ్య పదం అంతరించింది

గాంధీజీ జీవించి వుండగానే : అస్పృశ్యులు, పంచములు ఇత్యాది హీన సంబోధనలు అంతరించి పోయినాయి. ఆయనగారే వారికి హరిజనులనే చక్కని పేరుపెట్టారు. అస్పృశ్య లంటే ఆయన కెంత కోపమో తెలియచేసే చిన్న సంఘటన ఒకటి వివరిస్తాను.

ముల్కరాజ ఆనంద్ అనే రచయిత— "అస్పృశ్యత" అనే నవల ఒకటి వ్రాసి మహాత్ముని సలహాకోసం వచ్చాడు 1929 లో. వారిద్దరి మధ్య ఇలా సంభాషణ జరిగింది.

ముల్క : మీకు తెలియజేశాను ముందుగానే. నేను 'అస్పృశ్యత' అనే నవల ఒకటి వ్రాశాను.

గాంధి : వారిని మేము హరిజను లంటాం.

ముల్క : ఉత్తర హిందూస్థానలో అస్పృశ్యుల అనుభవాలను ఆధారం చేసుకొని వ్రాశా నీ నవల. అయినా అంత గొప్పగా రాలేదు.

గాంధి : అస్పృశ్యులా! — వీరిని మేము హరిజను లంటామని చెప్పాను కాదూ ...

ముల్క : హరిజనులంటే దేవుని బిడ్డలు ... కాని మన సంఘం వారికి అంతటి గౌరవం ఇవ్వడంలేదు. పైగా నేను దైవాన్ని విశ్వసించను.

గాంధి : అయితే నువ్వు హిందువుడవు కావు ...

చెరిగిపోయిన చీకటి హద్దులు

గాంధీజీ వ్రాశారొకచోట :.. ప్రతి పవిత్ర ఉద్యమానికీ అయిదు దశలుంటాయి. వ్యతిరేకత, హేళన, దూషణ, ప్రతిఘటన, గౌరవం — అని.

హరిజన ఉద్యమం ఆయన జీవితకాలం లోనే మొదటి నాలుగు దశలూ దాటి గౌరవ దశ నందుకొంది. ఈనాడు హరిజనులు ఎంతో గౌరవస్థాన మందుకొన్నారు. వారికి తక్కిన వారికీ మధ్యగల చీకటి సరిహద్దులు చెరిగి పోయాయి.

ఎందరో నాయకులు, భావుకులు, వెలువడి దేశ ప్రగతికి తోడ్పడు తున్నారు. గాంధీజీ స్వర్ణ స్వప్నాన్ని సత్యం చేస్తున్నారు.

—రావూరు

ఇదే మా కృతజ్ఞత

శ్రీ ఎస్. నాగేశ్వరరావు.

దేశములో జరుగుచున్న
దహన కాండలను చూచి
నౌఖాలి దురంతాల
చూచిన ఆ చేతికర్ర
ఏడు సుందా మూల
నీ చితిలో కరలేదని

కులమతములు పాలించే
ప్రజాస్వామ్య రాజ్యముగ!
జనులలో హరిని జూచిన
కండ్లజోడు తనుకూడా
గుండ్ల దెబ్బకా నాడే
పగిలిన బాగుండెడిదని
బావురుమంటున్నది.

నీ వప్పుడు కలలుగన్న
రామరాజ్య శుభోదయము
కలుగుట ఇక కష్టమని
పావనములు మూడునను
ఎన్నిసార్లు బ్రతిమాలిన
చేతులనే చూపించవు.

నువు తిరిగిన మట్టిరోడ్ల
పాదధూళి లేవకుండ
ఇనుమును కరిగించిపోసి
కాంక్రీటుతో ఈనాటికి
వచ్చే తరముల కోసం
బహుగట్టిగ బంధించాం.

ప్రతినిత్యం నువు చేసే
ప్రార్థన సమయమ్ములోన
మద్యపాన నిషేధాన్ని
గట్టిగ వద్దని పలికాం.

నూలు వడుకు రాట్నాలకు
బంగారపు గుడ్డకప్పి
గాలిరాని గదులలోన
పదిలంగా బంధించాం.

మహాత్ముడే కవిపెట్టిన
కొల్లాయిని యాసిడ్‌లో
మూడుసార్లు ఝాడించి
ఒక్కపోగు వస్త్రంగా
బొడ్డివెనుక ఆరేశాం.

బోసినవ్వు బ్లాకులలో
కాలెండరు ముద్రించి
ఇనుపపెట్టెపై గోడకు
మేకులతో కొట్టేశాం.

నిలువురాతి బొమ్మలాగ
నీ రూపం మార్చేసి
మా మధ్యకు రాకుండ
అన్నియు నువు చూచునట్లు
అరుపులు నుము చేరనట్లు
చందాదక్కులలో నిను
కొండమీద కట్టేశాం.

ప్రతి కంటిలో కన్నీటిని
తుడిచెదనను నీ ప్రతినకు
ఏ భంగం కలుగకుండ
నీరన్నది రాకుండా
మద్యపడని గిన్నెలలో
ఏలుపురంగు పదుతున్నాం.

జనరల్ కరియప్పచే ఎన్నికల ప్రచారం ప్రారంభం

థానా (మహారాష్ట్ర), జనవరి 29 : జనరల్ కె. ఎమ్. కరియప్ప నిన్న రాత్రి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన బహిరంగసభలో తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంద్వారా తమ 71 వ జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకొన్నారు.

జాతిని పటిష్టవంతం, సౌభాగ్యవంతం చేయుడానికి తాను తీవ్రంగా కృషి చేయగలనని జనరల్ కరియప్ప వాగ్దానం చేశారు.

జనరల్ కరియప్ప బొంబాయి ఈశాన్య నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. పాత కాంగ్రెసు, జనసంఘం, స్వతంత్ర, ఎస్. ఎస్. పి. లతోపాటు శివసేనకూడా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నవి.

శివసేన అధిపతి బాల్ థాకరే ఈ సందర్భంగా సభలో ప్రసంగిస్తూ, జనరల్ కరియప్ప జన్మదినంనాడే ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడం హర్షదాయకమైన విషయమని అన్నారు.

ఈ సభను శివసేన నిర్వహించింది.

(3వ కాలం తరువాయి)

త్ముడు ప్రతిపాదించిన ప్రతి సిద్ధాంతంలోనూ అంతరీనంగా వెదిలే సత్యం, ప్రేమ, నము, సౌశీల్యము మొదలయిన ఉత్తమ ఆశయాలు ఆయన పలుకులన్నింటిలోనూ ప్రతిధ్వనిస్తూనే వుంటాయి. ఆ మహనీయుని హాస్య చతురతలో కూడా సామాన్యులు అందులో విని ఆదర్శ శిఖరాలు వున్నాయని అంగీకరించక తప్పదు. జీవిత పవిత్రతయే ఉత్తమమైన కళ—"అన్న గాంధీజీ పలుకులు కళకు నిర్వచనం మాత్రమే కాదు— ఆయన హాస్య చతురతకు ఒక అద్భుతమైన ప్రతీక కూడా అనిపిస్తుంది.

(ఆకాశవాణి సౌజన్యంతో)

వైద్యశ్రీ గ్రంథే రఘురామగుప్తగారి రాక !!!

బొల్లి, కుష్ఠు పులు, బోదకాలు, నపుంసకత్వము, పిచ్చి, మూర్ఛ, హిస్టీరియా, ఉబ్బసము, టి.బి., చక్కెర వ్యాధి, మూల వ్యాధులు, కడుపు నొప్పి, రక్తపోటు, కామెర్లు, గర్భవికారములు, మూత్ర వ్యాధి, మొదలగు మొండి వ్యాధులకు ఔషధములు ఇవ్వబడును. డాక్టర్లు గారికి పూర్తి పైకము చెల్లించి, ఔషధములు తీసికోవచ్చును. లేదా రు 20— లు అడ్వాన్సుగా యిచ్చిన తక్కిన పైకమునకు ఔషధములు వి. పి. గా పంపబడును.

ఫిబ్రవరి— 1971 పూరు.
6 తెనాలి—రత్నంలాడ్జింగ్, గాంధీచౌక్
8 మరియు 9 పగలు 12 గం. వరకు విజయవాడ శ్రీ బృందావనవిలాస్ లాడ్జి కాంగ్రెస్ ఆఫీస్ రోడ్.
10 రాజమండ్రి: శాంతినివాస్ మెయిన్ రోడ్.
11 విశాఖ: హోటల్ పూటి
12 కాకినాడ: ఉడిపి లాడ్జింగ్ — తిలక్ వీధి.
14 ఒంగోలు: హోటల్ అభిలాష్
15 నెల్లూరు: అలంకార్ లాడ్జింగ్
16 తిరుపతి: బాలాజీ లాడి
17 కడప: అప్పు అయ్యర్ హోటల్
18 అనంతపురం: శాంతినివాస్ రిఫ్రెషింగ్ రూమ్స్.
19 కదిరి —పగలు 12 గం. నుండి సా 4గం. వరకు జొన్నా లాడ్జింగ్.
20 హిందూపురం: నంజుండేశ్వర బిల్డింగ్స్.
22 కర్నూలు: రవి ప్రకాశ్

సంప్రదించు వేళ: ఉ. 9 గం. నుండి సాయంకాలం 4 గం. వరకు
సంప్రదింపునకు: ఫీజు: రు 5 — కేటలాగుకై రు 0.25 స్టాంపు పంపండి. ఇచ్చిన మందులు వాపసు తీసికొనబడవు. తీసికొన్న అడ్వాన్సు వాపసు యివ్వబడదు.

అమరజ్యోతి ప్రొడక్ట్స్
పి.బి. 26: ఫోన్: 22
మార్కాపురం - ఒంగోలు జిల్లా.

SUVARNA

అమెరికా రక్షణశాఖ బడ్జెట్టు హెచ్చింపు

రోదసీ పరిశోధనా కార్యక్రమాలకు నిధులలో కోత

వాషింగ్టన్, జనవరి 29: రక్షణశాఖకు వ్యయం హెచ్చించే బడ్జెట్టును ప్రెసిడెంట్ నిక్సన్ నేడు అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించారు. దాదాపు 7,500 కోట్ల డాలర్లమేరకు వున్న ఈ బడ్జెట్ క్రింద దేశ సాయుధ దళాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఒక దశాబ్దం కాలంలో సాధ్యమైనంత తక్కువస్థాయికి తగ్గించివేయడం జరుగుతుంది.

సిబ్బందికి జీతాలను హెచ్చించడం, ఆయుధాలు, నౌకలు, విమానాలు—తదితరసైనిక సామగ్రి ధరలు భారీగా హెచ్చడం దృష్ట్యా ఎక్కువ ఖర్చుతో తక్కువ మంది సిబ్బందిగల సాయుధ దళాలను నిర్వహించాలని ప్రెసిడెంట్ నిక్సన్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

1971 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నూతన రక్షణ బడ్జెట్‌ను ప్రెసిడెంట్ నిక్సన్ సమర్పించారు. రక్షణ బడ్జెట్ ఈ ఏడాది బడ్జెట్‌ంటే 160 కోట్ల డాలర్ల మేరకు హెచ్చుగా వున్నది.

1972 ఆర్థిక సంవత్సర బడ్జెట్టు 22 920 కోట్ల డాలర్లమేరకు వున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింతగా పటిష్టం చేయడానికి ఈబడ్జెట్ తోడ్పడగలదని ప్రెసిడెంట్ నిక్సన్ ప్రకటించారు.

ఆదాయ, వ్యయాలు సరిసమానంగా వుండే బడ్జెట్టును తాము సమర్పించగలమని ఎన్నికలకు ముందు శ్రీ నిక్సన్ వాగ్దానం చేశారు. కాని ఈ కొత్త బడ్జెట్ 1,160 కోట్ల డాలర్ల లోటును సూచిస్తున్నది.

రోదసీ పరిశోధనలకు నిధుల తగ్గింపు

అమెరికా రోదసీ పరిశోధనా కార్యక్రమాలకు నిధులలో ఈపర్యాయం ప్రెసిడెంట్ నిక్సన్ 2,170 లక్షల డాలరమేరకు కోత విధించారు. అయితే వచ్చేవారంలో ప్రయోగింపబడనున్న అపోలో—14 కార్యక్రమంతో పాటు, మరి మూడు చంద్రలోక యాత్రలకు సంబంధించిన పథకాలలో ఏవిధమైన మార్పులు చేయలేదు.

మల్లేపల్లిపంచాయతీసర్పంచ్

పెదాపురం, జనవరి 29: రంగంపేట సమితికి చెందిన మల్లేపల్లి గ్రామ పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో సర్పంచ్‌గా శ్రీ యరమల్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్‌గా శ్రీ రావిపాటి సూర్యారావులు ఎన్నికయ్యారు. (మ. వి.)

న్యూటౌన్

విజయవాడ న్యూటవున్‌లో ఇంటి స్థలాలకోసం ఆశిస్తున్న వారి కందరికీ యిదే శుభ వార్త. మా లేఅవుట్‌ను ఆంధ్రప్రదేశ్ టవున్ ప్లానింగ్ డైరెక్టర్ గారు 23—1—71 తేదీ గల టి. పి. నెం. 3/71 లో ఆమోదించారు. మేము యిప్పుడు మాతో యింతకుముందు రిజర్వు చేసికొని వున్నవారికి ప్లాట్లు కేటాయింపు, రిజిస్ట్రేషన్ చేయించబోతున్నాము.

ఇంతే కాదు. మేము గృహనిర్మాణ సౌకర్యాలను కూడా సమకూర్చగలం. మా 'హౌస్ అండ్ హోమ్స్' డివిజను మీ సంపూర్ణ తృప్తిమేరకు ఆపని చేసిపెడుతుంది.

వివరాలకు స్వయంగా కలుసుకోండి లేదా మీ అడ్రసు వ్రాసి, స్టాంపు అంటించిన కవరు పంపండి.

ఆర్. ఎస్. ఎం. రియల్ ఎస్టేట్స్

తేరుకుపల్లి వారి వీధి, అరండల్‌పేట, విజయవాడ—2, ఫోన్: 6770.

సంగ్రహ ప్రకటనలు

వైద్యము

ప్రత్యేక చికిత్స!

స్త్రీలకు, పక్షవాతములకు, అంగ వైకల్యమునకు, ధాతుపుష్టికి

డా. సి. వి. రంగం, ఆర్.ఎం.పి., భావనారాయణపేట (ఇంగ్లీషు మీడియం స్కూలు ఎదురుగా), విజయవాడ.

ప్రకృతి చికిత్సయే ఉత్తమ చికిత్స. ప్రఖ్యాత వైద్యులు డా. టి. వెంకట్రావు మరియు శ్రీమతి డా. టి. విజయలక్ష్మి (హైదరాబాద్) గారలు 28 మరియు 29 తేదీలలో ప్రకృతి చికిత్సాలయము జరుపగలరు రెండవ జాకు (కుటుంబం కళ్యాణ మహల్) విచ్చేయుదురు— 11 ఏళ్ల మీద మరియు అసాధ్యవ్యాధులను మధుమేహం, రక్తపుపోటు, ఉబ్బసము, కడుపునొప్పులు, సంధివాతము, పక్షవాతం, మూర్ఛలు, వాతకంపము, గుండెజబ్బు మొ॥ వానికై ఉచిత సలహా ఇచ్చెదరు. సలహా పొందదలచినవారు ముందుగా ఫోను ద్వారా కాలనిర్ణయం చేసుకొనవలెను. సలహా పొందు సమయము ఉ. 8 నుండి 10 వరకు. సా.4 నుండి 6వరకు. (ఫోను నం. 75305)

టెండరు నోటీసులు

పంచాయతీ కార్యాలయము
ఓవారు
తే 25—1—71

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా ఓవారు గ్రామ పంచాయతీకి దిగువ తెల్పిన పనులకు సీలువేసిన టెండర్లు ఆరు పంచాయతీ సర్పంచ్ వారిచే గాని, వారిచే అధికారము పొందిన మరియొకరిచేగాని టెండర్లు 8—2—1971 సం. తేదీ సోమవారం మ. 12 గం.ల వరకు తీసికొనబడి, అదేరోజు సా. 4 గం.లకు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. టెండరు డిపాజిట్లు పంచాయతీకి చెల్లించి రశీదు టెండరుతో జతపరచవలెను. టెండరు షరతులు ఆఫీసు పనివేళలలో తెలుసుకొనవచ్చును.

1. ఊరు గ్రామములో మొత్తం 9 వీధులు గ్రావెలు పోయుట.
అంచనా రు 4 100 —
ధరావత్తు రు 205 —
2. బలిజపేటలో మాయి త్రవ్వుట.
అంచనా రు 1 000 —
ధరావత్తు రు 50 —
3. కొత్తపాలపల్లి పాయుఖానా గోత నిర్మాణం.
అంచనా రు 550 —
ధరావత్తు రు 27.50
4. 3 పాయుఖానాలలోను ఇసుక పోయుట.
అంచనా రు 350 —
ధరావత్తు రు 17.50

కొండేపూడి శ్రీరాములు
సర్పంచ్,
గ్రామ పంచాయతీ ఓవారు.

పర్చూరు పంచాయతీ సమితి, ఒంగోలు జిల్లా
షార్టు టెండరు నోటీసు
ఆర్.సి. నెం. 8232/64 తే. 25.1.71

ఈ క్రింద నుదహరించిన పనులకు జిల్లా పరిషత్ కాంట్రాక్టర్ల వద్ద నుండి సీలువేసిన టెండర్లు ది 10.2.71 తేదీ మ. గం. 3ల వరకు బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరు గారిచే తీసికొనబడి అదేరోజు సా.గం. 4 లకు హాజరైన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. దీనికి సంబంధించిన టెండరు షెడ్యూల్సు రు 5.25పై.లు. చెల్లించి ది.5.2.71 నుండి 7.2.71 వరకు ఆఫీసు పనిచేయు వేళలందు పొందవచ్చును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు తెలిసికొనవచ్చును.

1. పర్చూరు గ్రామములోని ఆర్. డబ్ల్యు. ఎస్. స్కీము క్రింద నిర్మించబడిన స్టీలు టాంకుకు రిపేర్లు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు 3,000 —
ఎర్నెస్టుమనీ డిపాజిట్ రు 75 —

ఎం.వి. శేషయ్య
బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసర్,
పర్చూరు.

ది పాలకొల్లు కో ఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ నెం. ఎఫ్. 21 రు, పూలపల్లి, ప.గో.జిల్లా.

పై సొసైటీవారి పంచదార ఫ్యాక్టరీ నుండి రాజమండ్రి సెంట్రల్ వేర్ హౌస్ గోడవునుల వద్దకు 1000 మెట్రిక్ టన్నుల పంచదార బస్తాలను లారీలతో రవాణాచేయుటకుగాను సీలువేసిన టెండర్లు ది. — 8—2—1971 వ తేదీ సాయంకాలము 3 గం. ల వరకూ సొసైటీ మేనేజింగ్ డైరెక్టరువారిచే తీసుకొనబడి అదేరోజున సాయంకాలము 3—30 గం. లకు హాజరైన టెండరర సమక్షములో తెరువబడును.

కట్టవలసిన టెండరు ధరావత్తు సొమ్ము రు. 375 — లు.

దినమునకు 1000 బస్తాలవరకు రవాణా చేయవలసి యుండును.

మిగిలిన షరతులను ఆఫీసునుండి పొందవచ్చును.

పూలపల్లి, (సం.) యస్. వెంకటరామయ్య, I.A.S.
ది. 27.1.71. మేనేజింగ్ డైరెక్టరు.

లభ్యకము

హిందుస్తాన్ అంబాసిడరు మార్కు—2 కారు 1965 మోడలు మంచి కండిషనులో వున్నది. పరీక్షించదలచిన వారు: మర్కంటైలు మోటర్సు కంపెనీ విశాఖపట్నం వారిని సంప్రదించవలెను.

షరా:— ఈ కారు "ఎట్లున్నది అట్లు, ఎక్కడ అట్లు" షరతుపై అమ్మబడును. సీలువేసిన కవరుతో 15—2—71కి లోగా అందిన హెచ్చు పాటదారునికి విక్రయించబడును.

ఫైర్మన్.

వేలం నోటీసులు

చిలకలూరిపేట మునిసిపాలిటీ.
Rc. No. 2376/68-A1

చిలకలూరిపేట మునిసిపాలిటీకి సంబంధించిన "కాసు వెంకటరెడ్డి బిల్డింగ్సు" లోని 14 షాపు బిల్డింగ్సు (తూర్పు ముఖముకలవి) ది. 1—4—71 నుండి 31—3—74 వరకు అద్దెకు తీసుకొని అనుభవించు హక్కు ది. 15—2—71 తేదీన సా. 3 గంటల నుండి మున్సిపల్ ఆఫీసువద్ద మునిసిపల్ కమీషనరుగారిచే గాని వారి అనుమతి పొందిన వారిచే గాని బహిరంగముగా వేలంవేయబడును. పాటలో పాల్గొనువారు వేలం షరతులకు లోబడి రు. 200 — ధరావత్తు చెల్లించి సాల్వెన్సీ సర్టిఫికెట్ దాఖలుచేసి పాటలో పాల్గొనవచ్చును. వేలం షరతులు ఆఫీసు పనిచేయు వేళలయందు తెలుసుకొనవచ్చును.

(సం.) పి. సూర్యనారాయణ,
ది. 27—1—71. కమీషనర్.

ధవళేశ్వరం గ్రామ పంచాయతీ

1971—72 సంవత్సరమునకు ధవళేశ్వరం గ్రామ పంచాయతీ తాలూకు రోజువారీ మరియు వారపు సంత బండ్ల స్టాండు, స్టాటర్ హౌసులలో ఫీజులు వసూలు చేసుకొనే హక్కున్ను మరియు పంచాయతీ మార్కెట్టు ఏరియాలోని మార్కెట్టు కొట్లను అద్దెకు ఇచ్చుటకున్ను ది. 15—2 1971 తేది సోమవారం ప. 1గం. నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్యనిర్వాహకాధికారిచేగాని, వారిచే నియమింపబడిన వారిచేగాని బహిరంగముగా వేలము వేయబడును. పాటలో పాల్గొను వారు వారివారి మోతుబరి సర్టిఫికెట్లను పాట రోజున పాట కాలమునకు ఒక గంట ముందుగా దాఖలు చేయవలెను. సదరు మోతుబరి సర్టిఫికెట్లు గ్రామాధికార్లచే గాక తహశీలుదార్లచే గూడ ధృవపర్చబడవలెను. పాటలకు డిపాజిట్లు, విధులు, రేట్లు తదితర విషయములు కార్యాలయము పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

(సం) ఎస్.రామచంద్రరావు బి.ఏ
కార్యనిర్వాహకాధికారి.

వేలం మరియు టెండరు నోటీసు

సగిరి పంచాయతీ

తేది 6—2—71 శనివారం మధ్యాహ్నం 3—00 గం.లకు 1971—72 సంవత్సరమునకు సగిరి గ్రామపంచాయతీవారి ఆధీనములోనున్న ఈ క్రింద పుదహరించిన అయిటములలో ఫీజులు వసూలు చేసుకొనుహక్కులు పంచాయతీవారి స్వాల్సురూము నెం.5 నుండి 12 వరకు గల వాటిని మూడు సం.ల వరకు అనగా 1—4—71 నుండి 31—3—74 వరకు అనుభవించే హక్కును ఈ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిచేగాని, వారి అనుమతి పొందిన వారిచే గాని బహిరంగముగా వేలము వేయబడును. ఈ క్రింద పుదహరించిన అయిటములు ఎదురుగా నిర్ణయించబడిన డిపాజిట్టు కట్టి పాటలో పాల్గొనవలెను. మరియు అదేరోజు 4—00 గం.ల వరకు ఈ పంచాయతీ వారి రెండు ఎడ్లకు నిర్ణయించబడిన మేతపెట్టి తేది 1—4—71 నుండి 31—3—72 వరకు పోషించుటకు టెండర్లను, ఈ దిగువ ఉదహరించిన రోడ్డు పనులు చేయుటకు సీలువేయబడిన టెండర్లు మరియు పబ్లిక్ హెల్తు ఆర్టికల్సుకు టెండర్లు స్వీకరించబడును.

వ.నెం.	వివరములు	డిపాజిట్టు
1.	వారపు సంతలో ఫీజు వసూలు చేసుకొను హక్కు	రు 200—
2.	దినసరి సంతలో ఓటో	రు 100—
3.	బస్సుస్టాండులో ఓటో	రు 100—
4.	జంతువధశాలలో ఓటో	రు 50—
5.	పంచాయతీ వారి రెండు ఎడ్లులకు 1971—72 సం.నకు నిర యించబడిన మేతపెట్టి పోషించుటకు	రు 50—
6.	పంచాయతీ వారి స్టాల్సు రూము నెం.5 నుండి 12 వరకు మూడు సం లకు అనగా 1—4—71నుండి 31—3—74 వరకు	రు 100 — ప్రతి అంగడికి
7.	పబ్లిక్ హెల్తు ఆర్టికల్సు సప్లై చేయుట	రు 50—
8.	వారపు సంతలో గ్రావెలింగ్ చేసి చదును చేయుట. ఎస్టిమేటు రు 2,000	రు 100 —
9.	కోట వీధి నుండి హరిజన వాడ రోడ్డుకు గ్రావెలింగు వేయుట. ఎస్టిమేటు రు 800	రు 40—

తేది (సం) వి. లక్ష్మీనారాయణ,
22—1—1971 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
సగిరి.

ప్రకటనలు

సెయింట్ జోసెఫ్స్ స్త్రీల శిక్షణ కళాశాల. గుంటూరు.
రజతోత్సవములు — 1946—71.

ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో సెయింట్ జోసెఫ్స్ స్త్రీల శిక్షణ కళాశాల రజతోత్సవములు జరుపబడుచున్నవి అని తెలుపుటకు సంతసించు చున్నాము.

కార్యక్రమము:
ది. 4—2—71 సా. 4—00 గంటలకు —ప్రారంభోత్సవము.
ది. 5—2—71 ఉ. 8—30 ని. లకు పూర్వ విద్యార్థినుల సమావేశము.
సా. 4—00 గంటలకు — వైజ్ఞానిక ప్రదర్శనలు.
ది. 6—2—71 ఉ. 7—00 గంటలకు —కృతజ్ఞతలు చెల్లించుటకు "పూజాబలి".
4—00 గంటలకు — ఆటల పోటీలు.
గమనిక: — ముందుగా తెలియపరచినచో ఈ కళాశాలలో చదివిన విద్యార్థినులకు ఉచితముగా వసతి సౌకర్యములు కల్పించబడును. భోజన సదుపాయములు పంపినవారు స్వల్పమైన రుసుములు చెల్లించగలరు.

ఇట్లు,
జూబిలీ కమిటీ.

విజ్ఞప్తి

తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల సెట్టి బలిజ సంఘము, కార్యస్థానము, అమలాపురం.

జాతీయ సోదరులారా! మన సంఘము 1920 సం.రమున కీ.శే. శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి ప్రోత్సాహమున స్థాపింపబడి యిప్పటికి యేబది సం.రము నిండినవి. ఈ సందర్భమున సంఘ స్వర్ణోత్సవము జరుపుటకును, ఒక "సావనీరు" ప్రచురించుటకు నిర్ణయించబడినది. అన్ని రంగములకు చెందిన జాతీయ సోదరులు తమ ఫోటోలను జాకు చార్జీలకు 15 — రూపాయలను 1971 ఫిబ్రవరి నెలాఖరులోగా పంపుచు భూరివిరాళములను ఏవేని సహకారములను అందచేయవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు
అమలాపురం కుడుపూడి ప్రభాకరరావు,
22—1—1971 గౌరవ కార్యదర్శి.

వేలం ప్రకటన

ఇన్‌కంటాక్సు బకాయి వసూలుకు గాను ఏలూరు తాలూకా, పోతునూరు గ్రామ కాపురస్థులు శ్రీ కొత్త శివరామకృష్ణయ్య గారి ఈ దిగువ ఉదహరించిన స్థిరాస్తి 25—2—1971తేదీన ఉ.11 గం.లకు ఇన్‌స్పెక్టరు, టాక్సు రికవరీ స్క్వాడు, విజయవాడ వారిచే పోతునూరు గ్రామములో పంచాయతీ ఆఫీసు వద్ద బహిరంగముగా వేలం వేయబడును.

ఆస్తి వివరం

పోతునూరు గ్రామములో సుమారు 600 చ.గ. విస్తీర్ణము గల ఖాళీ స్థలం.

హద్దులు

తూర్పు: కొండారెడ్డి పాపయ్య చౌదరి గారి ఇల్లు.
దక్షిణం: పబ్లిక్ రోడ్డు
ఉత్తరం: కొత్త శేషయ్య గారి స్థలం
పడమర: రావెళ్ళ రంగారావు గారి ఇల్లు

పూర్తి వివరములు వేలం ఇస్తియారులో చూడవచ్చును. లేదా టాక్సు రికవరీ ఆఫీసరు, విజయవాడ వారి నుండి పొందవచ్చును.

(సం) పి. శ్రీరామమూర్తి,
టాక్సు రికవరీ ఆఫీసరు.
విజయవాడ
తే. 22—1—71

వేలం ప్రకటన

శ్రీ మొగిలిసెట్టి రామయ్య, రాజమండ్రి వారి వద్ద నుండి ఇన్‌కంటాక్సుబకాయి రాబట్టుటకు గాను ఈ దిగువ పొందుపరచబడిన స్థిరాస్తులు ఇన్‌కంటాక్సు ఇన్‌స్పెక్టరు, టాక్సు రికవరీ స్క్వాడ్, కాకినాడ వారిచే ది. — 5—2—1971, మ. 2 గం. లకు ఇన్‌స్పెక్టింగ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫీస్, గాంధీనగరం, కాకినాడ వద్ద బహిరంగముగ వేలం వేయబడును.

పిఠాపురం తాలూకా, కొమరగిరి గ్రామములో గల పల్లపు భూములు:

పట్టా నెంబరు	సర్వే నెంబరు	విస్తీర్ణము ఎ. సెం.	హెక్టార్లు
1. 642	965	2—21	0—89
2. 771	438/1	2—29	0—93
3. 771	394	1—03	0—42

మిగిలిన వివరములు వలయు గోరువారు ఇన్‌కంటాక్సు ఇన్‌స్పెక్టరు, టాక్స్ రికవరీ స్క్వాడ్, కాకినాడ/టాక్స్ రికవరీ ఆఫీసర్, విజయవాడవారివద్ద నుండి పొందవచ్చును.

ది. 16.1.71, పి. శ్రీరామమూర్తి,
విజయవాడ. టాక్సు రికవరీ ఆఫీసర్.

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక



All type of WIRE NETTING & HARDWARE GOODS ETC.ETC

అన్నిరకాల వీసెలలు, హార్డ్‌వేర్ సామానులు ఏజెన్సీ గరాదారులు కోరిన ప్రమాణాలకు సప్లయి చెయ్యబడును.

డిస్ట్రిబ్యూటర్లు కోరబడుతున్నది.

HINDUSTHAN HARDWARE MFG.CO.
PHONE: 33-3081
113. NETAJI SUBHAS RD - CALCUTTA-1

RAJASTHAN STATE LOTTERIES

27-1-1971 తేదీని జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000 — నెం. No. E-218534

4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—

A-463494; B-292790
C-085726; D-189902

28—1—71 తేదీన జరిగిన డెయిలీ డ్రా ఫలితం

ఒక బహుమతి రు. 1,000—00
No. A-228202

4 బహుమతులు: ఒక్కొక్కటి రు. 500—

B-417541; C-374689
D-267740; E-377658

20 కన్సొలేషన్ బహుమతులు ఒక్కొకటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లు వచ్చిన టిక్కెట్లకు.

డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

చెవిటివారువినవచ్చును

DANAVOX HEARING AIDS

అన్ని విధములైన చెవుడుకు వాడుటకువంచి సాధనము. గొప్ప నాణ్యమైనది. ఇతర రకాలు కూడ రు 225 — ల నుంచి దొరకును. ఇంకను బ్యాటరీలు, దారాలు అన్ని పార్టులు వినికిడి సాధనములకు మరమ్మతులు లభించును.

సింగ్ ట్రేడింగ్ కంపెనీ.
9 బ్రాడ్వే రోడ్డు, మద్రాసు—2
ఫోన్: 85904

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అటవీ శాఖ
ప్రభుత్వ వ్యాపార మండలి

ఇంతకుముందు అమ్ముడుకాని తునికి ఆకుల యూనిట్లలో తునికి ఆకులు కొనుగోలు చేయుటకుగాను టెండర్లు కోరబడినవన్నీ టెండర్లు ది 3—2—71 వ తేదీన సాయంత్రం 5 గం. ల వరకు ప్రభుత్వ వ్యాపార మండలి, అటవీశాఖాధికారి కార్యాలయములో స్వీకరించబడునని తెలియజేయడమైనది. టెండర్లు 4—2—'71 వ తేదీ పుదయం 9 గం. ల నుండి అటవీశాఖ ప్రధానాధికారి కార్యాలయము,హైదరాబాదులో తెరువబడును. పూర్తి వివరములు దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, రెహనుమాయెదక్కన్, సియాసత్ పత్రికలలో 28, 29, 30 జనవరి, 1971 లలో ప్రకటించ బడినవి.

అటవీ శాఖాధికారి,
ప్రభుత్వ వ్యాపారమండలము,
హైదరాబాదు—4.

ఎయిర్ ఫోర్స్ స్టేషన్
సూర్యలంక, బాపట్ల పోస్టు
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

స్టేషన్ కమాండింగ్ ఆఫీసరు కన్సర్వెన్సీ విభాగంలో యూనిట్ లైన్సు నుంచి ఏడాదిపాటు తుక్కు, చెత్త, మురికి, నైట్‌సాయిల్ వగైరాల తొలగింపునకు కావలసిన ప్లాంట్ మెషినరీలు కల కంట్రాక్టరుల నుంచి భారత రాష్ట్రపతి తరఫున సీలువేయబడిన టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇన్‌కంటాక్స్ చెల్లించే కంట్రాక్టరులకు ప్రాధాన్యమివ్వబడును. కంట్రాక్టు ఎస్టిమేటు విలువ ఏడాదికి రు 30,000 — పని వివరాలు దిగువ ఇవ్వబడినది.

(1) సూచించబడిన 20 చోట్ల రిసెప్టికల్స్ (కుండీల) ఏర్పాటు.
(2) మురికి నీరు తోడి తొలగింపడం.
(3) కుండీల నుంచి తుక్కు, చెత్త మాత్రం తొలగింపుట.
(4) చెత్త చెదారాలు, మురికి నీరు తొలగించడానికి తగిన ఏర్పాట్లు.

ఏమైనప్పటికీ అందినా వేయబడిన కంట్రాక్టు మొత్తానికే కట్టుబడవలసిన బాధ్యత ఇండెంటింగ్ అధికారికి లేదు.

టెండరు ఫారాలు, కంట్రాక్టు షరతులు 10 2 71వరకు పైఆఫీసరు దరఖాస్తు చేసి ఉచితంగా పొందవచ్చు. టెండరు ఫారలను పూర్తి చెయ్యడానికి సంబంధించిన ఆదేశాలు, ఎర్నెస్టుమనీ మొత్తం ఉంచవలసిన సెక్యూరిటీ వగైరా వివరాలు టెండరు ఫారాలతో పాటు జారీ చెయ్యబడును. టెండరు 20—2—71తేదీ ఉ.10 గం.లకు హాజరైన టెండరుదారుల సమక్షంలో తెరువబడును.

DAVP-682(412)/70

పాత కాంగ్రెస్ మానిఫెస్టో

(1వ పేజీ తరువాయి)

తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలలో ముఖ్యమైనవి.

ఉపాధికల్పనకు రు1000కోట్లతో ప్రత్యేకనిధి

దేశ ప్రజలకుఉపాధికల్పనకు నానూరు.1000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయుటానికి కూడా పాత కాంగ్రెస్ వాగ్దానం చేసింది. నైనారిటీలు, సమాజంలో వెనుకబడిన వర్గాలవారు ప్రత్యేక శ్రద్ధవహించి, వారిశ్రేయోభివృద్ధికి దీక్షతో కృషి చేయగలమని కూడా పాత కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

విస్తృతస్థాయిలో వికేంద్రీకృత ఆర్థిక విధానం

"ప్రస్తుత సంక్షోభా తప్పక నివారింపి తీరుదాం:" అన్న శీర్షికలో ఈ ఎన్నికల ప్రణాళిక వెలువడింది.

దేశ ఆర్థిక వ్యవస్థను విస్తృత ప్రాతిపదికపై వికేంద్రీకృతం చేయడంతోపాటు, పన్నుల వ్యవస్థను, లైసెన్సింగ్ విధానాన్నిసులభతరం చేయడం తమ పార్టీ విధానమని, ఈ వికేంద్రీకరణ విధానం ద్వారా దేశ ఆర్థిక సంపత్తి కొందరు వ్యక్తుల చేతులలోకేంద్రీకరించబడకుండా నివారించి, దేశ సంపదను మరింత విస్తృత స్థాయిలో అందరికీ సమానంగా పంపిణీచేయడానికి పిలుపునిస్తుందని పాత కాంగ్రెస్ ఉద్ఘాటించింది.

పార్టీ ఆర్థిక విధానాలను విపులీకరిస్తూ ఎన్నికల ప్రణాళిక ఈ విధంగా ఉద్ఘాటించింది:

"పాత కాంగ్రెస్ కనుక అధికారంలోకివచ్చినట్లయితే లైసెన్సింగ్ విధానం, అవసరమైన అన్ని దశలలో సులభతరం చేయ బడుతుంది. లైసెన్సింగ్ విధానానికి సంబంధించిన నిబంధనలు బహుళ ప్రచారం చేయబడి, శీఘ్రగతిని నిర్ణయాలు గైకొన బడతాయి. పారిశ్రామిక ప్రగతిని కుంటు పర్చడానికిగాక, దాని అభివృద్ధికి చేయూత నివ్వడానికే అన్ని లైసెన్సులు ఉద్దేశించ బడతాయి. లైసెన్సులు జారీ చేసే అధికారం, దానికి సంబంధించిన అధికారాలు అర్థ—స్వతంత్రాధికారం గల బోర్డులకు అప్పగించ బడతాయి.

పెరిగిపోతున్న పట్టణప్రాంతాలలోని భూములవిలువలపై విధించే పన్నులు, తద్వారా వేణా సమకూరే సొమ్ము పట్టణ ప్రాంతాల అభివృద్ధికి మూలధనంగా వినియోగించబడుతుంది. ఈ పథకం క్రింద తొలిదశలో,సాలీనా 10 లక్షల వసతి గృహాలు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకోన బడుతుంది.

దేశంలో పన్నుల వ్యవస్థను సులభతరం చేయడానికి, పన్ను చెల్లింపు దార్లపై ఒత్తిడులు, అధికారుల జులుం సాధ్యమైనంత వరకు తగ్గించడానికి, పన్నుల ఎగవేతలోలొసుగులను, వాటికి అవకాశం ఇచ్చే లోపాలను తొలగించడానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయ బడుతుంది.

కొన్ని సందర్భాలలో పన్నులు ఉత్పత్తి నిరోధకాలుగా పరిణమించిన పక్షంలో వాటిని సవరించడానికి ప్రభుత్వం వెనుకాడదని కూడా పాత కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

లోటుదారీ ఆర్థిక విధానాలకు పాల్పడకుండా ఆదాయం, ఖర్చులకు సరితూగేటట్లు సమతుల్యమైన బడ్జెట్‌ను ప్రతిపాదించడం ద్వారాను, వినియోగ వస్తువులు, తదితర వస్తువుల ఉత్పత్తిని ఇతోధికంగా పెంపొందించడం ద్వారాను, ప్రభుత్వ వ్యయంలో పొదుపు రీతులు సాధించడం ద్వారాను, ధరల పెరుగుదల నిరోధానికి పాత కాంగ్రెస్ కృషి చేయగలదని ఈ ఎన్నికల ప్రణాళిక ఉద్ఘాటించింది.

భూసంస్కరణలు

భూ సంస్కరణలను గురించి ప్రస్తావించి పార్టీ గతంలో చేసిన తీర్మానాలు, వాగ్దానాలకు అనుగుణంగా, ఈ కార్యక్రమాన్ని ఎట్టి జాప్యం లేకుండా అమలు పర్చడానికి కృషి చేయగలమని పాత కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాజ్యాంగ చట్టంలోని 41 వ అధికరణం ఆదేశిస్తున్న ప్రకారం దేశంలో ప్రతి పౌరునికి పనిచేసే హక్కు, ఉపాధి అవకాశాలకు హామీ ఇస్తూ, ఆ విషయానికి అగ్రతర ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా పాత కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

వైదేశిక నీతి

ఇండియా ప్రస్తుత విదేశాంగ విధానాన్ని ప్రస్తావించి, పాత కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే విదేశాంగ విధానంలో సమస్థితిని పునరుద్ధరించడానికి, భారతదేశం నిజమైన, చైతన్య వంతమైన అలీన విధానం అనుసరించేటట్లు చేయడానికి కృషి చేయగలదని ఎన్నికల ప్రణాళిక నొక్కి వక్కాణించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలలోను, ఇండియాకు కీలక ప్రాధాన్యం గల, ఆర్థిక ప్రయోజనాలు గల ఇతర ప్రాంతాలలోని దేశాలతోను సంబంధాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇవ్వబడగలదని ప్రణాళిక ఉద్ఘాటించింది.

విదేశాంగ విధానంలో ప్రస్తుత ప్రభుత్వం సోవియట్ యూనియన్‌పై ఆధారపడే పరాధీన స్థితిని తొలగింపడం ద్వారా, భారతదేశం తిరిగి నిజమైన అలీన పథంలో ముందుకు పురోగమించేటట్లు చేయడమే పాతకాంగ్రెస్ ప్రధానలక్ష్యమని ఈ ప్రణాళిక స్పష్టం చేసింది.

చైనాతో ఇండియా సంబంధాలను గురించి ప్రణాళికలో ప్రత్యేకించి ఎటువంటి ప్రస్తావనా లేదు. కాకపోతే, పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు ఎటువంటి అవకాశం ఎదురైనా ఆ దేశంతో సదవగాహన పెంపొందించుకోవడానికి కృషి జరుగగలదని ప్రణాళిక వివరించింది.

ఇందిర ప్రభుత్వంపై అభియోగాలు

అధికార పార్టీ, అనుసరిస్తున్న విధానాలు పెచ్చు పెరిగిపోవడంతో ప్రణాళికకు వాటి వికటం జరిగింది. ఉపోద్ఘాత వ్యాఖ్యాంలో అధికార పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేయబడ్డాయి. ఇందిరాగాంధి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్న ఆరాటంతో కేవలం దానికి సంబంధించిన తంత్ర, కుతంత్రాలలో మునిగిపోయిందే తప్ప, సత్వర ఆర్థికాభివృద్ధి, సామాన్య ప్రజలకు సాంఘిక న్యాయం చేకూర్చవలసిన తక్షణ సమస్యలపై కించిత్తు కూడా దృష్టి సారించ లేదని పాత కాంగ్రెసు ఆరోపించింది.

ఆర్థిక వ్యవస్థలో స్తంభన ఏర్పడిన విధానం, ప్రగతి, సోషలిస్ట్ యూనియన్‌పై ఆధారపడే పరాధీన స్థితి, జాతీయ నైతిక విలువల పతనం, దేశంలో విచ్ఛిన్నకర శక్తుల, వేర్పాటు శక్తుల విజృంభణ — ఈ అరిష్టాలన్నింటికీ ఇందిరాగాంధి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని పాత కాంగ్రెసు అభియోగించింది. ఆకాశవాణిని స్వీయ ప్రయోజనం కోసం అధికార పార్టీ దుర్వినియోగం చేస్తున్న దనికూడా పాత కాంగ్రెసు నింద మోపింది.

ప్రధాని ఇందిరా గాంధి లోక్‌సభకు ఆకస్మికంగా ఎన్నికలు ప్రకటించడం దేశంలో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో పెట్టలేకపోవడంతో పాటు, ఇటు రాజకీయ రంగంలోను, ఆర్థిక రంగంలోను తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడం కోసమే జరిగిందని, సోషలిస్టు లక్ష్య సాధనకు అభివృద్ధి నిరోధక శక్తులు కల్పిస్తున్న అడ్డంకులను తొలగించే విషయంలో ప్రజల తీర్పును కోరడానికే ఈ ఎన్నికలు ఉద్దేశించ బడినట్లు అధికార కాంగ్రెసు చేస్తున్న వాదన కేవలం దంభప్రచారం తప్ప మరేమీ కాదని పాత కాంగ్రెసు ఆరోపించింది.

ఒక్కమాటలో చెప్పాలంటే అధికార కాంగ్రెసు నినాదాల పేరుతో అమాయక పేద ప్రజానీకాన్ని వంచించింది. ప్రజల సంక్షేమానికి దోహదకారి కాగల ఒక నిర్దిష్ట విధానాన్ని అనుసరించడంలో అధికార కాంగ్రెసు పూర్తిగా విఫలమయిందని ఈ ప్రణాళిక ఉదాటించింది.

వోటర్లకు ప్రబోధం

వోటర్లను ఉద్దేశించి పాత కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక ఈ విధంగా ఉద్బోధించింది. "1971 లో లోక్‌సభకు జరుగనున్న మధ్యంతర ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవి. దేశ చరిత్రలో ఒక విషమ ఘట్టాన్ని ఇది సూచిస్తున్నది. ఇండియా భవిష్యత్తు, ప్రజాస్వామ్యం మనుగడ ఈ ఎన్నికల పర్యవసానం మీదనే ఆధారపడి వున్నది. భారత ప్రజలు ఈ విషయాన్ని గుర్తెరిగి, ఇండియా ప్రజాస్వామిక వారసత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని రక్షించి, శ్రేయస్కర ఆర్థికాభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించడానికి కంకణధారులు కావాలి."

శ్రీ మురార్జీ దేశాయ్‌చే నామినేషన్ దాఖలు

అహ్మదాబాద్, జనవరి 29: సూరత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేసే నిమిత్తం పాతకాంగ్రెసు నాయకుడు శ్రీ మురార్జీ దేశాయ్ నేడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

శ్రీ మురార్జీ దేశాయ్ తమ నామినేషన్ పత్రాలను సూరత్‌లో స్వయంగా దాఖలు చేశారు.

శ్రీ మురార్జీ తమ పాత నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిపై విద్యార్థి పోటీ

మద్రాసు, జనవరి 29: మద్రాసు నగరంలోని సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధిపై, పాత కాంగ్రెసు అభ్యర్థిగా 26 ఏండ్ల యువకుడు కుచందయన్ రామలింగం పోటీ చేస్తున్నారు.

శ్రీ రామలింగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఎమ్. ఏ. రెండవ సంవత్సరం విద్యార్థి.

శ్రీ కేశవరావు ఎన్నిక

(1 వ పేజీ తరువాయి)

మంది నంద్యాల నుంచి పోటీ చేయుటకు తయారైనారని శ్రీ సంజీవరెడ్డి వెల్లడించారు. పోటీ చేయాలని అభిలషించేవారు మరి కొంతమంది కూడా వున్నారని ఆయన చెప్పారు. నేను పాత కాంగ్రెసు సమావేశానికి హాజరైన వారిలో నంద్యాలకు చెందినవారు అనేకమంది వున్నారని శ్రీ సంజీవరెడ్డి తెలియజేశారు.

ఆంధ్రలో 12 స్థానాలకు పాతకాంగ్రెస్ పోటీ

న్యూఢిల్లీ, జనవరి 29 : ఆంధ్రప్రదేశ్ నుండి 27 స్థానాలలో 12 స్థానాలకు పాత కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు నేడు ఎ. ఐ. సి. సి. (పాత) జారీచేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ స్థానాలు ఇవి: భద్రాచలం, రాజమండ్రి, అమలాపురం, నరసాపూర్, విజయవాడ, కావలి, చిత్తూరు, రాజంపేట, కడప, హిందూపూర్, అనంతపూర్, నంద్యాల.

శ్రీ సి. సుబ్రహ్మణ్యం

న్యూఢిల్లీ, జనవరి 29 : లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయనున్న శ్రీ సి. సుబ్రహ్మణ్యం జాతీయ వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవికి నేడు రాజీనామా చేశారు.

క్రిమి సంహారక ఔషధాల వినియోగంపై పరిశోధనలు

హైదరాబాద్, జనవరి 9 : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ తోడ్పాటు తోను, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతోను, క్రిమి సంహారక ఔషధాల వినియోగంపై పరిశోధన కార్యక్రమం ఒకటి ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ తరఫున కాన్సాస్ విశ్వవిద్యాలయం సహకరిస్తున్నది.

పంటలను నాశనంచేసే క్రిములను నిర్మూలించడానికి అవుషధాలను ఉపయోగించవలసిన అవసరం నేడు రైతులు గుర్తించారు. క్రిమి సంహార కార్యక్రమంలో పూర్వపు పద్ధతుల కంటే అవుషధాల వినియోగం వల్ల సత్వర ఫలితాలు లభిస్తున్నాయని రైతులు గుర్తిస్తున్నారు.

అయితే, ఈ అవుషధాల వినియోగం గురించి రైతులకు పూర్తి పరిజ్ఞానం ఇంకా లభించ లేదు, వీటిని గురించి వారికి వివరించవలసిన అవసరం ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధిపత్యంలో అనకాపల్లి, రాజేంద్రనగరంలోని వ్యవసాయ క్షేత్రాలలో చెరకు పంటకు సంబంధించి వివిధ క్రిమి సంహారక అవుషధాల వినియోగంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తెనాలి, మారుటేరు, మద్దూరు, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో వరి పంటకు సంబంధించి క్రిమి సంహారక అవుషధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కూరగాయలకు సంబంధించిన క్రిముల నిర్మూలన అవుషధాలపై కర్నూలు లోని కూరగాయల పెంపక క్షేత్రంలోను, పండ్లకు సంబంధించిన క్రిముల సంహారానికై కొవ్వూరులోని పరిశోధనా క్షేత్రంలోను, మిర్చి పంటను నాశనంచేసే క్రిములపై బాపట్ల లోను ద్రాక్షపంటకు హానికరమైన క్రిములపై రాజేంద్రనగర్‌లోను పరిశోధనలు జరుగుతున్నాయి.

వాయిదాలలో ట్రాన్సిస్టర్

మన్నికైనా సూపర్ గ్యారంటీతోబ్యాం ఆల్ వరల్డ్ డబుల్ స్పీకర్ 8 ట్రాన్సిస్టర్ నైట్ లాంప్ అమర్చబడినది. వెల రు. 240,— ఈ. 10— నెలవాయిదాలతో ప్రతి పట్టణానికి, గ్రామానికి పంపబడును. ఇంగ్లీషులో వ్రాయండి.
METRO SALES (C-7),
G-2, Vijaya Nagar, Delhi-9.

ఆంధ్రప్రదేశ్, మైసూరు, మద్రాసు రాష్ట్రాలలో 20 నుంచి 65 హెచ్. పి. ట్రాక్టర్ల విక్రయానికి షోరూం, వర్కుషాపు సర్వీస్ సౌకర్యాలుకల డీలర్లు కావలెను. పూర్తివివరాలతో:

బాక్సు నెం. 2833.
కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ-3 కు
దరఖాస్తు చెయ్యండి.

సామాన్య చర్మ వ్యాధులకు నివారిణి
వయోఫార్మ్ క్రీమ్
CIBA/VIO-69 TL

మా మోటార్లు, పంపులు, మోనోబ్లాకులు తక్కువ రుణములిచ్చి రైతులకు విక్రయించుటకు తమిళనాడు, మైసూరు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వములు ఆమోదించినవి.

SEI
పంపులు, మోటార్లు
వ్యవసాయంలోను, పరిశ్రమలోను
ఉన్నత లక్ష్యము సాధించడానికి నిర్మింపబడినవి.



"SEI" పూర్తిగా మాయబడిన మోనోబ్లాకు తయారు చేసేవారు:
Southern Engineering Industrials
343, AVANASHI ROAD, COIMBATORE-18.
బ్రాంచీలు: 30 తంబుచెట్టి వీధి, మద్రాస్-1.
41-A అరుణాచల ఆసారి వీధి, శేలం-1.
దక్షిణ ఇండియాలో సెల్లింగ్ ఏజంట్లు:
గారన్ ఫుడ్‌రాఫ్ ఏజన్సీస్, ప్రైవేట్ లిమిటెడ్,
1/21 వాల్ టాక్స్ రోడ్, పి. బి. నం. 42—మద్రాసు-1.
OSR/A-1

రైతులారా!

హిందుస్థాన్ ఏంటిబయోటిక్స్ లిమిటెడ్, పింప్రి, పూనా-18 వారి

ఆరోఫంగిన్ మరియు స్ట్రెప్టోసైక్లిన్
(శిలీంధ్రనాశక ఏంటిబయోటిక్) (క్రిమినాశక ఏంటిబయోటిక్)

మీ కిప్పుడు చేరువలో లభిస్తున్నాయి:



మీ వరి, మిరప, బంగాళా దుంప మరియూ వేరు శనగ పంటి వాణిజ్య పంటలను కీటకములు బూజు, మొదలైన తెగుళ్ళ నుండి రక్షించుకుని ఎక్కువ లాభాలను సంపాదించండి. రెండు మందులూ టోకు గాను విడి విడి గానూ తేలికగా లభించ గలవు.

ఆంధ్ర ప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు

హైదరాబాద్ జిల్లా
మెస్సర్స్ డెక్కన్ ఏగ్రో స్టోర్స్,
హైదరాబాద్-29 (ఎ.పి.)

అనంతపూర్ జిల్లా
మెస్సర్స్ ఉత్తరవాని ఫర్టిలైజర్స్
(వయా గుంతకల్) జిల్లా-అనంతపూర్ (ఎ.పి.)

ఆంధ్ర ప్రదేశ్ కంతటికి
మెస్సర్స్ ఉషా ఆగ్రో-కెమికల్స్
విజయవాడ-2 (ఎ.పి.)

7018

బెంగాల్ భూసంస్కరణల బిల్లు: కేంద్ర మంత్రివర్గ ఆమోదం

న్యూఢిల్లీ, జనవరి 29 : పశ్చిమ బెంగాల్ భూ సంస్కరణల సవరణ బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించింది.

నీటి పారుదల సౌకర్యాలు గల ప్రాంతాలలో భూ కమతాలపై గరిష్ఠ పరిమితిని 12.4 ఎకరాలకు, ఇతర భూములపై గరిష్ఠ పరిమితి 17.3 ఎకరాలకు ఈ బిల్లు తగ్గిస్తున్నది. ప్రస్తుతం అన్ని భూములపై గరిష్ఠ పరిమితి 25 ఎకరాలు ఉన్నది.

భూ కమతాల పరిమితి కూడా వ్యక్తుల ఆధారంపై కాక, కుటుంబానికి గల వ్యవసాయ భూములపై పరిమితి విధించడానికి ఈ బిల్లు అవకాశం ఇస్తుంది. కుటుంబంలో ఒకే వ్యక్తి ఉన్నట్లయితే గరిష్ఠ పరిమితి తగ్గించటానికి, ఎదుగురు కంటె ఎక్కువమంది ఉన్నట్లయితే పరిమితి హెచ్చించటానికి ఈ బిల్లు అవకాశమిస్తున్నది.

1969, ఆగస్టు 7వ తేదీ తర్వాత జరిగిన భూముల అమ్మకాలు ... విధాలయిన బదిలీలు చెల్లనేరవని ఈ బిల్లు ప్రకటిస్తున్నది.

తోటలు, మఠాలు, ధర్మాదాయ సంస్థల భూములకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. అయితే, ఈ భూములపై గరిష్ఠ పరిమితిని హెచ్చించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

బెంగాల్‌లో 40 స్థానాలకు ఫ్రంట్ పోటీ

కలకత్తా, జనవరి 29 : మితవాద కమ్యూనిస్టు నాయకత్వానగల 8 పార్టీల ఫ్రంట్ మొత్తం 280 అసెంబ్లీ స్థానాలకు, 40 లోక్‌సభ స్థానాలకూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఎనిమిది పక్షాల ఫ్రంట్ తమలో తాము విభేదాలు పరిష్కరించుకోడానికై నిన్న తిరుగుసార్లు సమావేశమై చర్చించారు.

పాలక కాంగ్రెస్‌కూ ఫ్రంట్‌కూ మధ్య స్థానాల పంపకాలకై అంతగా అవకాశం ఉన్నట్లు కనిపించడంలేదని ఫ్రంట్ ప్రతినిధి ఒకరు అన్నారు.

ఎం. వి. కృష్ణారావు ప్రభృతుల హర్షం వెంకటసుబ్బయ్య రాజీనామాపై

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 29 : పాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. వెంకటసుబ్బయ్య రాజీనామా చేయడాన్ని గురించి కొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. వి. కృష్ణారావు నేడొక పత్రికా ప్రకటన చేశారు.

సిండికేట్ యథార్థ స్వరూపాన్ని బయట పెట్టడంద్వారా శ్రీ వెంకటసుబ్బయ్య ప్రజల సేవలో నిలబెట్టారని, ఆయనను హృదయ పూర్వకంగా కొత్త కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నదని శ్రీ కృష్ణారావు అన్నారు. శ్రీ వెంకటసుబ్బయ్య రాజీనామా చేయడాన్ని కొత్త కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా హర్షిస్తున్నారని అన్నారు.

శ్రీయుతులు మహానందరెడ్డి ఎం. ఎల్. ఏ., తిమ్మారెడ్డి ఎం. ఎల్. ఏ., ... ఎం. ఎల్. ఏ., ఒక సంయుక్త ప్రకటనలో శ్రీ వెంకటసుబ్బయ్య నిర్ణయం పట్ల హర్షం వెలిబుచ్చారు. కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ లక్ష్మీకాంతరెడ్డి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సి. శి. తిమ్మారెడ్డి, శ్రీ వి. వెంకటసుబ్బయ్య ఎం. ఎల్. సి. ప్రభృతులు కూడా ఈ చర్యను అభినందించారు.

చక్కెర లెవీధర హెచ్చింపు అవసరం

మిల్లు యజమానుల సంఘం అధ్యక్షుని సూచన

న్యూఢిల్లీ, జనవరి 29 : దేశంలో ఈ ఏడాది చెరకు పంట మొత్తం 38 లక్షల టన్నులు ఉండగలదని అంచనా వేశారు.

ఈ సంవత్సరం చక్కెర ఉత్పత్తి సీజన్‌లో 1970 అక్టోబర్ నుండి '71 జనవరి 15 వరకు — 13.22 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయినట్లు భారత చక్కెర మిల్లు యజమానుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆ. సోమయ్య నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

చక్కెరపై లెవీధర చాలా తక్కువగా ఉన్నదని, ఈ ధరను వెంటనే హెచ్చించకపోతే, ధర గిట్టుబాటుకానందున చెరకు ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉన్నదని శ్రీ సోమయ్య చెప్పారు.

జనవరి 15 నాటికి మిల్లుల వద్ద 21.8 లక్షల టన్నుల చక్కెర నిల్వ ఉన్నదని, ఈ నిల్వలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. రైతులకు చెల్లించటానికై మిల్లు యజమానులకు దాదాపు రు. 250 కోట్లు అవసరం అవుతుందని, ఈ మొత్తం బ్యాంకులు ఋణంగా మంజూరు చేయాలని శ్రీ సోమయ్య సూచించారు.

బీహార్‌లో చలిగాడ్పులవల్ల మరణించినవారి సంఖ్య 98కి పెరుగుదల

పాట్నా, జనవరి 29: ముంగేర్ వద్ద గంగానది ఒడ్డున సమీపంలో నేడు చలిగాడ్పుల వల్ల మరి ఇద్దరు మరణించడంతో బీహార్‌లో చలిగాడ్పుల వల్ల మరణించినవారి సంఖ్య 98కి పెరిగింది.

పోలీసు ఉద్యోగి రిట్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 29 : పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ అయిన శ్రీ పి. సత్యనారాయణ రావును సర్వీసునుండి నిర్బంధంగా రిటైర్ చేస్తూ తూర్పు మండలం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జారీచేసిన ఉత్తరువు చెల్లనేరదని హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ గోపాలరావు ఎక్బోటే నేడు తీర్పు చెప్పారు.

శ్రీ పి. సత్యనారాయణరావుపై గల కొన్ని ఆరోపణలను గురించి విజయవాడ డి. ఎస్. పి. దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యంకు సమాధానంగా తాను స్వయంగా సాక్ష్యం ఇవ్వటానికి అనుమతించాలన్న విజ్ఞప్తిని దర్యాప్తు అధికారి తిరస్కరించారు. శ్రీ సత్యనారాయణరావును పదవినుండి తొలగించాలని ఈ అధికారి సిఫారసు చేశారు గాని, ఆయనను నిర్బంధంగా రిటైర్ చేయాలని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉత్తరువు జారీ చేశారు.

దర్యాప్తు జరిపిన అధికారి నివేదికను శ్రీ సత్యనారాయణరావుకు అందజేయలేదు. ఇది న్యాయ విరుద్ధమని ఆయన వాదిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఈ వాదనను న్యాయమూర్తి ఆమోదించారు.

పిటిషన్‌దారుపై దర్యాప్తు న్యాయ సమ్మతమైన పద్ధతిలో జరగలేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

వివాదాల స్వస్తికై మార్క్సిస్టులకు సి.పి.ఐ. విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 29 : లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకూ భారతకమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీల మధ్య వివాదాలను తాత్కాలికంగా స్వస్తి చెప్పవలసిందని భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సి. రాజేశ్వరరావు నేడు విజ్ఞప్తి చేశారు.

శ్రీ రాజేశ్వరరావు నేడిక్కడ విలేకరుల గోష్టిలో మాట్లాడుతూ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీతో వివిధమైన సంఘర్షణను భారత కమ్యూనిస్టుపార్టీ అభిలషించడం లేదని స్పష్టం చేశారు.

"వివాదాలకు స్వస్తిచెప్పే ఒడంబడికకు" తాము సిద్ధంగా వున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

అయితే, సి. పి. ఐ. తో చర్చలు జరుపుడానికి తిరస్కరించినందుకు మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం వైఖరిపట్ల శ్రీ రాజేశ్వరరావు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ ఎంతమాత్రమూ కాదనీ, కేవలం ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమేనని శ్రీ రాజేశ్వరరావు అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే మార్క్సిస్టు పార్టీ ఇప్పుడు పరిమితమై వున్నదని ఆయన అన్నారు.

షెడ్యూల్డుకులాలు, తెగల అభ్యర్థులకు డిపాజిట్ తగ్గింపు

న్యూఢిల్లీ, జనవరి 29 : రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగలకు చెందిన అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయుడానికి చెల్లించవలసిన సెక్యూరిటీ డిపాజిట్‌లో యాభై శాతం మేరకు రాయితీ లభిస్తుంది.

అందువల్ల ఇప్పుడు షెడ్యూల్డు తెగల, కులాల అభ్యర్థులు పార్లమెంటరీ నియోజకవర్గ విషయంలో రు. 500 లకు బదులుగా రు. 250 లు, అసెంబ్లీ నియోజక వర్గానికి రు. 250 బదులుగా రు. 125 లను మాత్రమే డిపాజిట్ చెల్లించాలి.

ఎవరైనా పొరపాటున డిపాజిట్‌గా మొత్తం చెల్లించే పక్షంలో ఎక్కువ కట్టిన డబ్బును తరువాత వారికి తిరిగి ఇచ్చివేస్తారు.

ఒక అభ్యర్థి ఒకటి కంటె హెచ్చు స్థానాలకు పోటీచేసే పక్షంలో ప్రతి నియోజక వర్గానికి వేర్వేరుగా డిపాజిట్ కట్టాలి.

పోటీ చేస్తున్న అభ్యర్థి చెల్లించిన డిపాజిట్‌ను ఎన్నికల ఫలితాన్ని ప్రకటించిన తరువాత మాత్రమే తిరిగి ఇస్తారు. అనేక కారణాల వల్ల డిపాజిట్ కట్టి ఎన్నికలలో పోటీ చేయజాలని అభ్యర్థులకు మాత్రం ముందుగానే డబ్బును తిరిగి చెల్లిస్తారు.

ఫిజీ ప్రధానికి ఢిల్లీలో ఘన స్వాగతం

న్యూఢిల్లీ, జనవరి 29: ఇండియాలో ఎనిమిది రోజుల పాటు అధికార పర్యటనకై నేడు ఇక్కడకు వచ్చిన ఫిజీ ప్రధాన మంత్రి రత్ కామిసెసె మారాకు, ఆయన సతీమణి లేడీ మారాకు ఘనస్వాగతం లభించింది.

పాలం విమానాశ్రయం వద్ద ఫిజీ ప్రధానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, విదేశ వ్యవహారాల మంత్రి సర్దార్ స్వర్ణ్‌సింగ్, ఢిల్లీ మేయర్ శ్రీ హన్స్‌రాజగుప్తా ప్రభృతులు స్వాగతం చెప్పారు.

అనేకమంది ఫిజీ విద్యార్థులు కూడా విమానాశ్రయం వద్దకు వచ్చి, ఫిజీ ప్రధానికి స్వాగతం చెప్పారు.

సర్ మారా వెంట ఫిజీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ ఎస్.ఎం. కోయాకూడా వున్నారు.

టి.ఎన్. సింగ్‌తో ఎస్.వి.డి. నాయకుల చర్చలు

తొందరపడి రాజీనామా చేయవద్దని సలహా ఇచ్చినట్టు వార్త

లక్నో, జనవరి 29 : యు. పి. లోని సంయుక్త విధాయక్ దళ్ నాయకులు నేటి ఉదయం ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్‌తో 90 నిముషాలసేపు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పదవికి తొందరపడి రాజీనామా చేయవద్దని, శ్రీ సింగ్‌ను వారు కోరినట్లు తెలుస్తున్నది.

మణిరాం ఉప ఎన్నికలో తన ఓటమిని పురస్కరించుకుని ముందు కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడానికి శ్రీ టి. ఎన్. సింగ్ ఎస్. వి. డి. వివిధ పార్టీల నాయకులకు లేఖ వ్రాసిన విషయం తెలిసినదే.

నేటి సమావేశానికి శ్రీ ప్యారేలాల్ సేట్ (కాంగ్రెస్), శ్రీ ఎ. ఆర్. ..., శ్రీ ప్రభునారాయణ్ సింగ్ (ఎస్. ఎస్. పి.) శ్రీ మాధవప్రసాద త్రిపాఠి (జనసంఘం), శ్రీ బనార్సీదాస్, శ్రీ కైలాస్ ప్రకాష్ (పాత కాంగ్రెస్) హాజరైనారు.

తమ నిర్ణయం కోసం వేచి చూడవలసిందని, ఈ లోగా తొందరపడి ఎట్టి చర్య గైకొనవలదని శ్రీ సింగ్‌ను వారంతా కోరినట్లు తెలుస్తున్నది.

సమావేశం అనంతరం పాత కాంగ్రెసు ప్రతినిధి శ్రీ బనార్సీదాస్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ఇలా అన్నారు.

"మామూలు పరిస్థితులలో అయితే, శ్రీ టి. ఎన్. సింగ్ ఈ పాటికి రాజీనామా చేసివుండేవారే. అయితే, లోక్‌సభ రద్దు కాబడినా ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికల కమిషన్ గాని, ఇతర ప్రభుత్వ సంస్థలు గాని స్వేచ్ఛగా వ్యవహరించడానికి అవకాశం లేదు.

"అంతేగాక, ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రి చొరవ తీసుకుని ఏదో ఎత్తుగడ వేయడానికి మేము అవకాశం ఇవ్వదలుచుకో లేదు. ఒక పరిష్కారాన్ని సాధించడానికి మార్గాలు అన్వేషిస్తున్నాము. త్వరలోనే మా నిర్ణయాన్ని ప్రకటించ గలము"

చరణ్‌సింగ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి?

పోర్ట్‌ఫోలియో లేకుండా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగ వలసిందని శ్రీ టి. ఎన్. సింగ్‌ను ఎస్. వి. డి. నాయకులు సలహా ఇచ్చినట్లు, ఈ లోగా బి. కె. డి. నాయకుడైన శ్రీ చరణ్ సింగ్ ను గాని, లేదా ఆయన ప్రతినిధి గాని ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడానికి వారు యోచిస్తున్నట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

పంజాబ్‌లో అన్ని స్థానాలకు అకాలీదళ్ పోటీ

చండీఘర్, జనవరి 29 : పంజాబులోని 13 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడానికి అకాలీదళ్ నిర్ణయించడంతో నెల రోజులుగా కొత్త కాంగ్రెసు, అకాలీదళ్ మధ్య సర్దుబాట్లు గురించి ప్రచారంలో ఉన్న వదంతులకు ఆధారం లేదని తేలిపోయింది. అవకాశం వున్న ప్రతి స్థానంలోను కొత్త కాంగ్రెసును వోడించడానికి అకాలీదళ్ ప్రయత్నించగలదని దళ్ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

చండీఘర్, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా అకాలీదళ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రత్యేక తెలంగాణాకు సూత్రప్రాయంగా ప్రధాని అంగీకారం

డాక్టర్ చెన్నారెడ్డి పునరుద్ఘాటన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 29 : ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఇప్పుడు, ప్రత్యేక తెలంగాణా వాదనను సూత్రప్రాయంగా అంగీకరించినదని, 1977 లో శాసన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా వోటు చేసినట్లయితే, తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం ఏర్పరచుకోవచ్చునని స్పష్టం చేశారని తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం. చెన్నారెడ్డి పునరుద్ఘాటించారు.

నిన్న సాయంత్రం నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో డాక్టర్ చెన్నారెడ్డి ప్రసంగించారు. శ్రీ భూమారావు ఎం.ఎల్.ఏ. అధ్యక్షత వహించారు.

తమ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైననే గాని, ఆంధ్రప్రజలపైన కాదని డాక్టర్ చెన్నారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన పిదప, తెలంగాణాలో స్థిరపడి, జీవిస్తున్న ఆంధ్రులను వెళ్లగొడతారన్న ప్రచారం కేవలం అసత్య ప్రచారమని, తప్పుత్రోవ పట్టించేదని ఆయన అన్నారు. తెలంగాణాలో నివసిస్తున్న ఆంధ్రులు ఈ ప్రాంతంలో భాగస్వాములేనని, వారు తెలంగాణాలోనే ఉంటారని ఆయన వివరించారు.

మధ్యంతర ఎన్నికలలో పాల్గొనే నిమిత్తమే, నిబంధనల ప్రకారం ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చడం జరిగినదని శ్రీ చెన్నారెడ్డి అన్నారు.

శ్రీయుతులు జి. రాజారామ్, మెహిదీన్ కూడా ప్రసంగించారు.

ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించడంపై సుప్రీం కోర్టుకు వెళ్ళేయోచన

న్యూఢిల్లీ, జనవరి 29 : కాశ్మీర్‌లో ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధించిన విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లు ఫ్రంట్ నాయకుడు శ్రీ మీర్జా అఫ్జల్‌బేగ్ నేడిక్కడ అన్నారు.

"కేంద్ర ఉద్యోగులకు నిర్బంధ హిందీ బోధన చట్టవిరుద్ధం"

1960 ఏప్రిల్‌లో రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుకూడా చెల్లనేరదని మద్రాసు హైకోర్టు తీర్పు

మద్రాసు, జనవరి 29: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు హిందీ భాషాబోధనకు సంబంధించి, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు పంపిన ఉత్తర్వులు, 1960 ఏప్రిల్‌లో రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వు చెల్లనేరదని మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ పి. ఆర్. గోకులకృష్ణన్ నేడు హైకోర్టులో తీర్పు చెప్పారు.

1963 లో చట్టం చేయబడి, తిరిగి సవరింపబడిన అధికార భాషల చట్టానికి చెందిన మూడవ సెక్షన్‌లోని నిబంధనలకు పై ఉత్తర్వులు విరుద్ధంగా వున్నవని జడ్జీలు తమ తీర్పులో స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు హిందీ శిక్షణ నిర్బంధం చేయడం, హిందీ శిక్షణకు హాజరు కాని ఉద్యోగులకు జరిమానా విధించడానికి వీలుకల్పించే పై ఉత్తర్వులు అధికార భాషా చట్టానికి ఎంతమాత్రమూ అనుగుణంగాలేవని జడ్జీలు తీర్పు చెప్పారు.

రాష్ట్రపతి ఉత్తర్వును సవాల్‌చేస్తూ దాఖలుచేసిన తమ పిటిషన్‌ను జస్టిస్ అలగిరిస్వామి కొట్టివేసినందున, డి. ఎమ్. కె. కు చెందిన పార్లమెంటు సభ్యుడు శ్రీ మారన్ అప్పీలు చేసుకోగా, కోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.

ఈ సందర్భంగా ఒక పోస్టల్ ఉద్యోగికూడా ఒక పిటిషన్‌ను దాఖలు చేయడం జరిగింది.

నెల్లూరునుంచి స్వతంత్రపార్టీ అభ్యర్థి శ్రీ అన్నదాత మాధవరావు ఆశ్చర్యం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 29 : నెల్లూరు నియోజకవర్గానికి శ్రీ ఎమ్. రామకృష్ణయ్యను స్వతంత్రపార్టీ అధికార పూర్వకంగా నామినేట్ చేయడంపట్ల శ్రీ అన్నదాత మాధవరావు (ఎం. ఎల్. ఏ.) నేడు ఆశ్చర్యం వ్యక్తపరిచారు.

నాలుగు పక్షాల ఫ్రంట్ నెల్లూరు నియోజకవర్గాన్ని జనసంఘానికి కేటాయించిందని, శ్రీ బంగారు లక్ష్మణ్ ఈ నియోజకవర్గంలో జనసంఘం అభ్యర్థి వున్నారని శ్రీ మాధవరావు వివరించారు.

విడదవోలు, జనవరి 29: విడదవోలు రైల్వేస్టేషన్‌వద్ద గల ఒక వస్త్ర దుకాణంలో జనవరి 20వ రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు రు. 10 వేలు విలువగల వస్త్రాలు, రు. 261 రొక్కం ఎత్తుకు పోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయం

(1వ పేజీ తరువాయి)

మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబడిన తరగతుల కాంగ్రెస్ కమిటీ, 2. శ్రీ డి. అశోక్‌కుమార్ (స్థానిక అభ్యర్థి) నాగర్ కర్నూల్ జిల్లా ప్రజాసమితి కార్యవర్గ మాజీ సభ్యుడు, రిజర్వుడు, 3. శ్రీ కె. శ్రీనివాసరావు (మాజీ ఎం. ఎల్. ఏ. ఖమ్మం), 4. శ్రీ ఎస్. రాజశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా వెనుకబడిన తరగతుల కాంగ్రెసు కమిటీ కార్యదర్శి, 5. శ్రీ మాణిక్‌రావు, అడ్వకేట్, స్థానిక అభ్యర్థి పెద్దపల్లి (రిజర్వుడు).

లోకల కౌన్సిల్ ఎం. ఎ. అన్సారీని, యువజన, కార్మిక నాయకుడు శ్రీ ఆకుల రాజేశ్వర్‌ను అభ్యర్థులుగా నిర్ణయించినట్లు ప్రకటించడం జరిగింది.

సిద్దిపేటనుంచి కాని, సికింద్రాబాదు నుంచి కాని శ్రీమతి టి. ఎన్. సదాలక్ష్మి పోటీ చేయాలని తెలంగాణా కాంగ్రెసు నిర్ణయించింది. నల్గొండ నియోజకవర్గం విషయంలో శ్రీమతి బి. వి. లక్ష్మీరెడ్డి గాని, శ్రీ సి. వెంకటేశ్వరరావు యాదవ్‌గానీ పోటీ చేస్తారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి శ్రీ కొండా లక్ష్మణ్ పోటీచేయాలని ... నుండి వత్తిడి వస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి చెప్పారు. అయితే, పార్టీ అభ్యర్థులకై ఆయన ఎన్నికల ప్రచారంలో శ్రద్ధ వహించవలసి ఉన్నది కనుక, ఆయన పోటీ విషయం ఇంకా పరిశీలనలో ఉన్నదని తెలియచేశారు.

తెలంగాణా కాంగ్రెసు అభ్యర్థుల ఎన్నికల చిహ్నం, 'సైకిలు'గా నిర్ణయించ బడింది.

కృష్ణాజిల్లా జర్నలిస్టు యూనియన్

విజయవాడ, జనవరి 29 : రిపబ్లిక్ దినోత్సవంనాడు విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా జర్నలిస్టు యూనియన్ సర్వసభ్య సమావేశంలో కోశాధికారిగా శ్రీ డి. ఎం. కె. గాంధి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

నిజాంసాగర్ కరకట్ట ఎత్తు పెంచడానికి రు. 3 కోట్లు

జిల్లా కలెక్టర్ శ్రీ శంకరగురుస్వామి వివరణ

నిజామాబాద్, జనవరి 29: నిజాంసాగర్ కరకట్ట ఎత్తు 6 టి. ఎం. సి. కి పెంచడానికి పట్టర్లను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రు. 3 కోట్లు మంజూరు చేసినదని జిల్లాకలెక్టరు శ్రీ డి. శంకర గురుస్వామి ఆంధ్రప్రభ విలేఖరికి తెలియజేశారు.

నిజాంసాగర్ కాల్వకు, దాని ఉపశాఖల మరమ్మత్తులకు రు. 25 లక్షలు మంజూరు అయింది. తుపాను, వరదలవల్ల దెబ్బతిన్న రైతులకు సహాయంగా వుండగల జీవనోపాధి పథకాలు రు. 10 లక్షలతో పనులు ప్రారంభించగలమని ఆయన చెప్పారు.

వజ్రములు మరియు నగలు
పీ కంసీస్
1893 నుంచి మా విశ్వాసపాత్రులైన నగల వర్తకులు ఇప్పుడు మీరు తిరువచ్చోట్ల వున్నారు.
సఫైర్ థియేటర్ బిల్డింగ్,
123, మౌంట్‌రోడ్, మద్రాసు—6. ఫోన్: 86241
మరియు
112, నేతాజీరోడ్డు, మద్రాసు—1. ఫోన్ : 31406

లోక్‌సత్త చదవండి.
అనన్య సామాన్యమైన ప్రచారంతో
మరాఠీ దిన పత్రిక

నియమానుసారం ఫోర్‌హాన్స్ టూత్‌పేస్టుతో పళ్లు తోముకుంటే, ఇగుళ్ల బాధలను దంతక్షయాన్నీ అరికట్టుతుంది.

ఇగుళ్ల బాధలను, దంతక్షయాన్ని అరికట్టటంలో, ఫోర్‌హాన్స్ టూత్‌పేస్టు వల్ల కలిగిన ఆశ్చర్యకరమైన ఫలితాలను పిన్నలు, పెద్దలు, ఒకే రీతిగా ప్రశంసిస్తూ, అయాచితంగా ప్రశంసా పత్రాలను పంపారు. జెఫ్రీ మానర్స్ అండ్ కో. లి. వారి ఏ కార్యాలయంలో నైనా ఈ ప్రశంసా పత్రాలను చూడవచ్చును.

పేరు .... వయస్సు ....
చిరునామా ....

ఫోర్‌హాన్స్ దంతవైద్యునిచే సృష్టింపబడిన టూత్‌పేస్టు

NMC
COIMBATORE
మోటార్లు పంపుసెట్లు మోనోబ్లాక్
నవమణి & కంపెని. కోయంబత్తూరు-18.

ప్రతి గింజ 'శక్తివంతమయినది'

మన పొలాల్లో పండే ప్రతి కంకి, ప్రతి గింజవెనుకవున్న అదృశ్యశక్తి విద్యుచ్ఛక్తి. ఇది పంపుసెట్లకు శక్తినిస్తూ, పరభూములను ఫలవంతం చేస్తోంది.
భూమిలో కొన్ని తరాలకు కూడరాని, సారవంతమైన మార్పును, విద్యుచ్ఛక్తి కొద్ది సంవత్సరాలలోనే సాధిస్తుంది. ఇంద్రప్రస్థ (ఢిల్లీ), ఎన్నూర్ (తమిళనాడు), ఫరీదాబాద్ (హర్యానా), పత్రాట్ (బీహార్), బాతిండా (పంజాబ్), హర్దగంజ్, పాంకి, ఇంకా దగ్గరలోవున్న కొత్తగూడెం (ఆంధ్ర ప్రదేశ్)లలోని థెర్మల్ పవర్ స్టేషన్లకు నమూనాలిచ్చి, హెవీ పవర్ జనరేషన్ ఎక్విప్‌మెంటు ద్వారా నిరవధికంగా విద్యుచ్ఛక్తిని తయారుచేసి పంపుతున్న హైదరాబాదు BHEL వారికి కృతజ్ఞతలు.

BHARAT HEAVY ELECTRICALS LTD. HYDERABAD
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
(గవర్నమెంట్ ఆఫ్ ఇండియావారి క్రిందవున్న)
రామచంద్రపురం, హైదరాబాదు-32
(రిజిష్టర్డ్ ఆఫీసు: 5, పార్లమెంట్ స్ట్రీట్, న్యూ ఢిల్లీ-1)

ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి చర్యలు

గన్నవరంలో సమితి ఉపాధ్యాయుల సమావేశం

గన్నవరం, జనవరి 29: కృష్ణాజిల్లా గన్నవరం సమితి కార్యాలయంలో ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికై తీసుకొనవలసిన చర్యలను గురించి జనవరి 20న సమితి అధ్యక్షుడు డాక్టర్ సి.ఎల్. రాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల విద్యాభివృద్ధిగురించి స్థానిక విద్యా మండలులకుమినహా, ప్రజలకు జోక్యం వుండకూడదని, అప్పుడే ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించగలరని వేంపాడు అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ డి. రాధాకృష్ణ సూచించారు. విద్యార్థులకు బహుమతులు, ఉచితంగా ఇచ్చే పుస్తకాలు సకాలంలో అందచేయుట, ఉపాధ్యాయుల గొప్పలు, విద్యాభివృద్ధి, మండి విరాళాలు, ఏహారం, సెలవుల పట్టిక, మున్నగు విషయాలపై సమావేశం సూచనలు చేసింది. ఫిబ్రవరి 8,9 తేదీలలో సమితిలోని ఉపాధ్యాయుల సమావేశం జరగాలని తాత్కాలికంగా నిర్ణయించబడింది. సమితి విద్యావిస్తరణాధికారి శ్రీ ఎస్. కాశీవిశ్వనాథం వందన సమర్పణ చేశారు. (మ.వి.)

శ్రీ బోయి భీమన్నకు సన్మానం

కాకినాడ, జనవరి 29: శ్రీ బోయిభీమన్నకు ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు 'కళాప్రపూర్ణ' బిరుదును ఇచ్చిన సందర్భంగా స్థానిక సాహిత్య కళాపీఠంవారు జనవరి 20న ఆయనకు సన్మానం జరిపారు. శ్రీ అయ్యంకి వేంకట చలపతిరావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ భీమన్న కవితా వైశిష్ట్యాన్ని ప్రస్తుతించారు. శ్రీ సురగాలితిమోతి జ్ఞానానందం స్వాగతం చెప్పారు. శ్రీ చోడగిరి చంద్రరావు శారదా సమారాధనం చేశారు. శ్రీ పోతుము నారాయణరావు నివేదిక చదివారు. శ్రీ వడ్లమూడి బాబూ రాజేంద్రప్రసాద్ శ్రీ భీమన్నకు సన్మాన పత్రం సమర్పించారు. కళా పీఠంవారు శ్రీ భీమన్నకు నూతన వస్త్రాలు సమర్పించారు. శ్రీ చెల్లపిళ్ల సీతారామమూర్తి, శ్రీమాన్ శ్రీ భాష్యం అప్పలాచార్యులు, శ్రీ సోమంచి సూర్యనారాయణశర్మ, శ్రీ తారకం, శ్రీ కామర్తి సత్యనారాయణవర్మ ప్రభృతులు శ్రీ భీమన్న కవితా వైఖరిని పేర్కొంటూ మాట్లాడారు. పలువురు రచయితలు పద్యాలు, గేయాలు చదివారు. శ్రీ బోయి భీమన్న కృతజ్ఞత తెలిపారు. శ్రీ మారెళ్ల కేశవరావు వందన సమర్పణ చేశారు.

ఏలూరులో శ్రీ బోయి భీమన్నకు సన్మానం

ఏలూరు, జనవరి 29: ఏలూరు బ్రహ్మసమాజ వజ్రోత్సవ సందర్భంగా జనవరి 24న 'కళాప్రపూర్ణ' బిరుదు పొందిన సందర్భంలో శ్రీ బోయి భీమన్నకు శ్రీ ఆచార్య ఏరాకం అధ్యక్షతన ఏర్పాటైన సభలో సన్మానం జరిగింది. శ్రీ పి. బాలకృష్ణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేమన్న, శ్రీ హాస్యేవ్ కవులు పద్యాలు చదివారు. శ్రీ భీమన్న కృతజ్ఞత తెలిపారు. శ్రీమతి వంతగడ శేషమ్మ మాట్లాడారు. శ్రీ చల్లా సుబ్బారావు కార్యదర్శి నివేదికను సమర్పించారు. వజ్రోత్సవ సంచికను శ్రీ భీమన్న ఆవిష్కరించారు. శ్రీ కల్లి రాజారావు, శ్రీ పోలవరపు జగదీశ్వరరావు, శ్రీ ములుగంగి రఘుకృష్ణారెడ్డి వివిధ విషయాలపై మాట్లాడారు. శ్రీ ఇంఛీ శేషగిరిరావు వందన సమర్పణ చేశారు. (మ. వి.)

ఏలూరులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు

ఏలూరు, జనవరి 29: ఏలూరులో త్యాగరాజ-గానసభ నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా శ్రీమతి శిష్ట్లా వసుంధరాదేవి గాత్ర కచేరీ జరిగింది.

మెట్టుపల్లి భూమితనఖా బ్యాంకు ఎన్నికలు

మెట్టుపల్లి, జనవరి 29: మెట్టుపల్లి భూమితనఖాబ్యాంకు ఎన్నికలుఇటీవలజరిగాయి. ఈ క్రిందివారు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. శ్రీ వెల్మల్ల లక్ష్మారెడ్డి, శ్రీ తీగెలరెడ్డి, శ్రీ పి.వి. ప్రతాప్‌రెడ్డి, శ్రీ కటుకము సర్సయ్యగుప్త, శ్రీ నీలగిరి తిర్మల్‌రావు, శ్రీ చంద్రశేఖరరావు, శ్రీ ఋద్రేశ్వర్‌రావు, శ్రీ తాంద్ర్యాక రజేశ్వరరావు, శ్రీ తక్కల్లపల్లి కిషన్‌రావు, అధ్యక్షుడు: శ్రీ పి.వి. ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీ ఋద్రేశ్వర్‌రావు, కోశాధికారి: శ్రీ వెల్మల్ల లక్ష్మారెడ్డి. తేనీటివిందు, ఊరేగింపు జరిగాయి. (మ.వి.)

బాపట్ల మునిసిపల్ కార్యదర్శికి వీడ్కోలు

బాపట్ల, జనవరి 29: బాపట్ల పురపాలక సంఘ కార్యదర్శి శ్రీ ఎస్.వి. సుబ్బారావు ప్రమోషన్‌పై ఒంగోలు మునిసిపాలిటీకి ప్రథమ శ్రేణి కార్యదర్శిగా బదిలీ అయిన సందర్భంగా జనవరి 18వ టవును హాలు రీడింగ్‌రూమ్, క్లబ్బు వారు వీడ్కోలు సభ జరిపారు. సభకు స్థానిక శాసనసభ్యుడు శ్రీ కోనా ప్రభాకరరావు అధ్యక్షత వహించారు. పురపాలక సంఘాధ్యక్షుడు, క్లబ్ కార్యదర్శి శ్రీ యడవల్లి సూర్యనారాయణ శ్రీ సుబ్బారావును సన్మానిస్తూ నూతన వస్త్రాలను బహూకరించారు. పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది, పురపాలకోన్నత పాఠశాల అధ్యాపకులు, పురపాలక ప్రాథమిక పాఠశాలల అధ్యాపకులు శ్రీ సుబ్బారావు బదిలీ సందర్భంగా సత్కరించారు. (మ.వి.)

కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

(1వ పేజీ తరువాయి)

బయ్యపరెడ్డి — హిందూపూర్, × శ్రీ పి. ఆంటోనిరెడ్డి — అనంతపురం, శ్రీ కె. కోదండరామిరెడ్డి — కర్నూలు, × శ్రీ పి. వెంకటసుబ్బయ్య—నంద్యాల, శ్రీ పి. ఎ. హేంద్రవాద్ (ఎం. ఎల్. ఏ.) — నగర కర్నూలు, శ్రీ డి. కె. సత్యారెడ్డి — మహబూబ్‌నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేటలకు పేర్లు ప్రకటించలేదు. శ్రీ వి. నరసింహారెడ్డి మెదక్, శ్రీ ఎం. రాజగోపాలరెడ్డి — నిజామాబాద్, శ్రీ పి. గంగారెడ్డి — అదిలాబాద్, × శ్రీ ఎం. ఆర్. కృష్ణ — పెద్దపల్లి, శ్రీ ఎ. జగపతిరావు — కరీంనగర్, (వరంగల్‌కు పేరు ప్రకటించలేదు) × శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ — ఖమ్మం, శ్రీ ఎం. వి. నరసింహారెడ్డి—నల్గొండ, × శ్రీ జి. ఎస్. రెడ్డి మిర్యాలగూడ.

ఇతర రాష్ట్రాల అభ్యర్థులు

అస్సాంలో బార్‌పేటనుండి పోటీ చేయడానికి కేంద్ర ఆహారమంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్‌కు టిక్కెట్టు ఇచ్చారు.

రాష్ట్ర మాజీమంత్రి శ్రీ మొయినల్ హక్ చౌదరి దుబ్రినుండి పోటీచేయనున్నారు.

లోక్‌సభ సభ్యులు 6 గురికి టిక్కెట్టు ఇచ్చారు.

బీహార్ నుండి శ్రీ జగ్‌జీవన్‌రాం పోటీ

బీహార్‌లో 10 సీట్లకు అభ్యర్థుల పేర్లను కొత్త కాంగ్రెస్ ప్రకటించవలసియుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రామ్‌సుభాగ్ సింగ్, పాతకాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి తారకేశ్వరి సిన్హా పోటీచేస్తున్న స్థానాలు కూడా పై 10 సీట్లలో వున్నవి.

11 బీహార్ సీట్లకు కొత్త కాంగ్రెస్ పోటీ చేయడంలేదని ప్రకటించారు.

బీహార్‌లో 32 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. వారిలో శ్రీ జగజీవన్‌రావ్ (ససారామ్ నియోజకవర్గం), శ్రీ బి. ఆర్. భగత్ (సాహలార్), శ్రీ భగవత్ ఝా ఆజాద్ (భగల్‌పూర్), శ్రీ సిద్దేశ్వరప్రసాద్ (నలంద) వీరంతా కేంద్ర మంత్రులు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమింపబడిన శ్రీ సత్యనారాయణ సిన్హా పేరు జాబితాలో ఇవ్వలేదు.

గయనుండి కొత్తకాంగ్రెస్ అధ్యక్షుని కుమారుని పోటీ

కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగజీవన్‌రామ్ కుమారుడు శ్రీ సురేష్ కుమార్‌గయనుండి పోటీచేయడానికి టిక్కెట్టు ఇచ్చారు. మొత్తానికి 23 మంది లోక్‌సభ సభ్యులకు టిక్కెట్టు ఇవ్వవలసియుంది.

బరోడానుండితాను పోటీ చేయడం లేదని పి. ఎస్. పి. అభ్యర్థి శ్రీ సనత్ మెహతా బలపరుస్తున్నామని పార్టీ ప్రకటించింది.

మాజీ ముఖ్యమంత్రి శ్రీ జీవరాజ మెహతా అమ్రేలీనుండి, మాజీ గుజరాత్ మంత్రి శ్రీ రసిక్‌లాల్ పరీక్ సురేంద్రనగర్‌నుండి పోటీచేయనున్నారు. శ్రీ య.ం. పి. రాణా భ్రోచ్ నుండి పోటీచేస్తున్నారు.

ఇందులాల్ యాజ్ఞిక్‌కు పార్టీ టిక్కెట్

అహ్మదాబాద్‌నుండి మహా గుజరాత్ పరిషత్ నాయకుడు శ్రీ ఇందులాల్ యాజ్ఞిక్ కొత్త కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

హర్యానా అభ్యర్థులు

హర్యానాలో 9 స్థానాలలో 8 సీట్లకు అభ్యర్థుల పేర్లను పార్టీ నేడు ప్రకటించింది. గుర్‌గ్వాన్ అభ్యర్థి పేరును తర్వాత ప్రకటిస్తారు.

గుర్‌గ్వాన్‌నుండి విశాల హర్యానా పార్టీ అభ్యర్థిగా శ్రీ పటౌడీ నవాబ్, నాలుగు పార్టీల ఫ్రంట్ అభ్యర్థిగా ఢిల్లీ పారిశ్రామికవేత్త శ్రీ హెచ్. డి. హండా పోటీ చేస్తున్నారు.

శ్రీ గుల్జారిలాల్ నందా

కైతాల్ నుండి పోటీకై కేంద్ర రైల్వే మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందాకు పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. సమాచారశాఖ స్టేట్ మంత్రి శ్రీ షేర్‌సింగ్ ఆఘాఘల్‌నుండి పోటీ చేస్తున్నారు.

కొత్త కాంగ్రెస్ టిక్కెట్టుపైన మాజీ పాలకులు శ్రీ రావ్ నిహాల్‌సింగ్ (అ.పి.) మహేంద్రఘర్‌నుండి పోటీ చేస్తున్నారు.

జాబితాలో మంత్రుల పేర్లు

54 మంది కేంద్ర మంత్రుల పేర్లలో 38 మంది పేర్లు నేడు కొత్త కాంగ్రెసు విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్నవి.

వారిలో 11 మంది మంత్రులు రాజ్యసభ సభ్యులు.

ఉత్తరప్రదేశ్‌లోని గర్వాల్ నుండి కేంద్ర విద్యా శాఖ స్టేట్ మంత్రి శ్రీ భక్తదర్శన్ తిరిగి పోటీ చేయడం లేదు.

శ్రీఎస్. ఎస్. మహిదీయా, శ్రీ మహమ్మద్ యూనస్ సలీం పేర్లు నేటి జాబితాలో లేవు. ఆంధ్రలో : లీస్ నియోజకవర్గమైన నల్గొండకు శ్రీ వి. నరసింహారెడ్డి పేరును ప్రకటించారు. శ్రీ సలీంకు యు. పి. లో సీటు యిచ్చే అవకాశంవుంది. నాగాభూమి నేషనలిస్టు సంస్థల అభ్యర్థిగా నాగాభూమినుండి మరొక మంత్రి శ్రీ ఎస్. సి. జమీర్ పోటీ చేస్తున్నారు.

కైతాల్ నుంచి శ్రీ నందా, అనంతనాగ్ నుండి శ్రీ మహమ్మద్ షఫీ కురేషీ, ఉధంపూర్ నుండి శ్రీ కరణ్‌సింగ్ పోటీ చేస్తున్నారు.

గుజరాత్ ప్రభుత్వంలో పాత కాంగ్రెసుకు చెందిన మాజీ మంత్రులు శ్రీ జస్వంత్‌సింగ్, శ్రీ గోవర్ధన్‌దాస్ చోఖావాలా, కొత్త కాంగ్రెసు టిక్కెట్టుపైన పోటీ చేస్తున్నారు.

స్వతంత్ర పార్టీ నుండి రాజీనామా చేసిన శ్రీ ఎస్. శివప్ప, ప్రజాసోషలిస్టుపార్టీ నుండి రాజీనామా చేసిన శ్రీ లక్కప్ప పేర్లను జాబితాలో చేర్చారు.

రాష్ట్ర శాసనసభలకు చెందిన 22 మంది సభ్యుల పేర్లను జాబితాలో చేర్చారు. మహారాష్ట్ర సభ్యుల పేర్లు అధిక సంఖ్యలో వున్నవి.

కాలేజీలకు గ్రాంట్లు విడుదల చేయవలసిన ఆవశ్యకత

ముఖ్యమంత్రి వద్దకు రాయబారం వెళ్ళాలని ప్రిన్సిపాల్, పాలకవర్గ సభ్యుల నిర్ణయం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 29 : ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వరా యూనివర్శిటీలకు అనుబంధింపబడిన ప్రభుత్వేతర కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, పాలక వర్గ సభ్యులు నేడిక్కడ సమావేశమై కళాశాలలకు చెల్లించవలసిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయవలసిన ఆవశ్యకత గురించి తెలియజేసే నిమిత్తం ముఖ్యమంత్రి వద్దకు రాయబారం వెళ్ళాలని నిర్ణయించారు.

ప్రభుత్వం టీచింగ్ గ్రాంట్లను విడుదల చేయని కారణంగా ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీల క్రింద వున్న దాదాపు కళాశాలలన్నీ ఆర్థిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నవి.

గ్రాంట్లను మంజూరు చేయడంలో అసాధారణమైన జాప్యం జరుగుతున్నందువల్ల, తమ సిబ్బందికి జీతాలు చెల్లించజాలని కళాశాలల యాజమాన్యం తమ కళాశాలలలోఇతర సౌకర్యాలను సమకూర్చ జాలని విషమ పరిస్థితిలో పడినవి. ఈ జాప్యం వల్ల అధ్యాపక సిబ్బందిలో పెద్దయెత్తున అసంతృప్తి ఆందోళన ప్రబలుతున్నది.

ప్రయివేటు మేనేజిమెంట్లను "ప్రభుత్వ నిధులపై ఆధారపడి జీవించే"విగా ప్రభుత్వం పరిగణిస్తున్నదని ఒక కాలేజీ కరెస్పాండెంట్ తెలియజేశారు. కాలేజీ పరువు, ప్రతిష్ఠలను, హోదాను పరిరక్షించవలసిన ప్రభుత్వేతర బాధ్యత తమపై వున్నందున, కాలేజీల యాజమాన్యం ఆందోళనతో కూడిన పద్ధతులను అవలంబించడానికి సంసిద్ధంగా లేదు.

కొద్ది రోజులు మినహా అనేక కాలేజీలు టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు. అయితే కొన్ని కాలేజీల యాజమాన్యం మాత్రం అప్పు తెచ్చి అధ్యాపకులకు జీతాలు చెల్లిస్తున్నవి.

నూజివీడుకు చెందిన డి. ఎ. ఆర్. కాలేజీతోపాటు, ఈ క్రింది కాలేజీలు కూడా అధ్యాపక సిబ్బందికి జీతాలను చెల్లించ లేదు.

వి. ఆర్. ఎస్ అండ్ వై. ఆర్. ఎన్. కాలేజీ చీరాల (మూడు నెలలు) ఆంధ్ర క్రిస్టియన్ కాలేజి, గుంటూరు (రెండు నెలలు), సర్. సి. ఆర్. రెడ్డి కాలేజి (రెండు నెలలు), కె. బి. ఎన్. కాలేజీ విజయవాడ (నాలుగు నెలలు), జీతాలను ఫిబ్రవరి 5 వ తేదీ లోగా చెల్లించక పోయిన పక్షంలో సమ్మె చేయగలమని హెచ్చరిస్తూ, సిబ్బంది మేనేజిమెంటుకు నోటీసు యిచ్చారు. పెద్దాపురం కాలేజీ, (నాలుగు నెలలు), జగ్గయ్యపేట కాలేజీ(రెండు నెలలు), ఆంధ్ర జాతీయ కళాశాల, బందరు (అయిదు నెలలు)

విజయవాడకు చెందిన ఆంధ్ర లయోలా కాలేజీ తమ సిబ్బంది జీతాలను చెల్లించడానికై ఈ నెల వరకు రు. 1.80 లక్షలను అప్పు తెచ్చింది. గ్రాంటు విడుదల కాకపోతే, వచ్చే నెలలో ఏమి చేయాలో తెలియడం లేదని ప్రిన్సిపాల్ చెప్పారు. ఎ. సి. కాలేజీకి ప్రభుత్వం రు. 3 లక్షలు చెల్లించ వలసి వుంది.

టీచర్లకు జీతాలు చెల్లించడానికై వి. ఆర్. ఎస్. అండ్ వై. ఆర్.ఎన్. కాలేజీ(చీరాల) పాలకవర్గం యింతవరకు రు. 3 లక్షలు అప్పు తెచ్చింది. అయినప్పటికీ టీచర్లకు ఇంకా మూడు నెలల జీతం చెల్లించ వలసి ఉంది.

శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ ఎన్నికల ప్రచారం

ఏలూరు నియోజకవర్గం కొత్తకాంగ్రెసు అభ్యర్థి శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ అన్ని ఫిర్కాలలోనూ గత వారంరోజులుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శాసన సభ్యులు శ్రీ గన్నమని సత్యనారాయణమూర్తి, శ్రీ ఎం. రామమోహనరావు, శ్రీ అల్లూరి కృష్ణారావు, శ్రీ చిట్టూరి సుబ్బారావు చౌదరి ప్రభృతులు శ్రీ సూర్యనారాయణ ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి బాపినీడు తమ సహాయసహకారాలు అందచేస్తున్నారు. సి. పి. ఐ. అభ్యర్థిగా శ్రీ వి. వి. జి. తిలక్ కూడా తమ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. (మ. వి.)

ఆస్తి పన్ను రేట్ల సవరణకు విశాఖ కౌన్సిల్ ఆమోదం

కొత్త రేటు 1971 ఏప్రిల్ 1 నుంచి అమలు

విశాఖపట్నం, జనవరి 29 : మునిసిపల్ పరిపాలనశాఖ డైరెక్టరు ఆదేశాలను అనుసరించి ఆస్తిపన్ను రేట్లను విశాఖపట్నం పురపాలక సంఘం నిన్నరాత్రి సవరించింది. కొత్త రేట్లు 1971 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ చట్టం నిబంధనల ప్రకారం పురపాలక సంఘం ఇంతకుముందు ఆస్తిపన్ను రేట్లను నిర్ణయించింది.

మునిసిపల్ డైరెక్టరు ఈ నెలలో వ్రాసిన లేఖలో ఆస్తి విలువ ప్రాతిపదికగా యజమాని నివసించే ఇండ్లకు విధించిన రేట్లు సహేతుకంగా వున్నాయనీ, అద్దె విలువను సవరించి నిర్ణయించిన రేట్లు ఇప్పుడు వున్న రేటుకన్న తక్కువగా వున్నాయనీ తెలియ జేశారు.

ప్రభుత్వం అనుమతి లేకుండా అలా తగ్గించడం నిబంధనలకు వ్యతిరేకమని కూడా డైరెక్టరు తెలియ జేశారు.

చర్చల సమయంలో ప్రతిపక్ష సభ్యులు సవరణను వ్యతిరేకించగా, అధికార పక్షం వారు డైరెక్టరు లోపాలు గలవని సూచించి నందున సవరణను ఆమోదించాలని అన్నారు. ఓటింగు జరిగింది. కొత్త రేట్లను ఆమోదిస్తూ 25 మంది సభ్యులు, వ్యతిరేకిస్తూ 5 గురు సభ్యులు ఓటు చేశారు. వారిలో ఒక సభ్యుడు తన డిసెంటు ప్రకటించారు.

చైర్మన్ శ్రీ జి.వి. రమణ అధ్యక్షతవహించారు.

చైర్మన్ రికార్డును మార్పు చేశారని ఆరోపణతో ప్రతిపక్ష సభ్యులు వాకౌటు చేశారు. రికార్డుల మార్పువారనే ఆరోపణను చైర్మన్ నిరాకరించారు.

సవరించిన రేట్లను అనుసరించి (20 వేల ఇండ్లకు) సంవత్సరానికి రు. 36 లు లోపు అద్దెవచ్చే అసెస్‌మెంట్లకు పన్ను మినహాయింపు వుంటుంది. మిగిలిన ఇండ్లను నాలుగు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం వార్షిక అద్దె రు. 600 లు లోపు వాటికి 26 శాతం, రెండవవర్గం రు. 601 నుంచి రు. 1200 ల వరకు 27 శాతం మూడవ వర్గం రు. 1201 నుంచి రు. 6,000 లు వరకు 28 శాతం. నాల్గవ వర్గం రు. 6,001 అంతకు మించి 29 శాతం.

మునిసిపల్ కార్యదర్శి శ్రీ ఎం. ఎ. జబ్బార్ మాట్లాడుతూ రు. 600 లు వార్షిక అద్దె వచ్చే చిన్న ఇండ్లవారికి (సుమారు 10 వేల మంది) గరిష్ఠ లాభం వుండగలదనీ ఇప్పటి 27 1/4 శాతం బదులు 26 శాతంమాత్రం చెల్లించాల్సి వుంటుందనీ అన్నారు.

గన్నవరంలో కొత్త కాంగ్రెస్ ప్రచారం

గన్నవరం, జనవరి 29 : కృష్ణా జిల్లా గన్నవరంలో జనవరి 28 న కొత్త కాంగ్రెసు కార్యకర్తల సమావేశం శ్రీ రేపాల బుచ్చిరామశేషయ్య శ్రేష్ఠి అధ్యక్షతన జరిగింది. కొత్త కాంగ్రెసు అభ్యర్థి శ్రీ మాగంటి అంకినీడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రీ రేపాల విజ్ఞప్తి చేశారు. ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి విధానాలను మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం వివరిస్తూ కొత్త కాంగ్రెసు అభ్యర్థికి విజయం చేకూర్చాలని కోరారు. శాసనసభ్యుడు శ్రీ అక్కినేని భాస్కరరావు, శాసనమండలి సభ్యులు శ్రీయుతులు కలపాల సూర్యప్రకాశరావు, అప్పికట్ల జోసెఫ్, ప్రభృతులు శ్రీ అంకినీడును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ మూల్పూరు వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

నందిగామలో

కృష్ణాజిల్లా నందిగామ రహదారి బంగళాలో జనవరి 28 సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం శ్రీ రేపాల బుచ్చి రామశేషయ్య శ్రేష్ఠి అధ్యక్షతన జరిగింది. డాక్టర్ కె. ఎల్. రావును గెలిపించి, శ్రీమతి ఇందిరా గాంధి ప్రజాస్వామ్య నాయకత్వ విధానాలకు విజయం చేకూర్చాలని మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు.

కాకినాడ, జనవరి 29 : సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ కాకినాడ శాఖను మునిసిపల్ చైర్మన్ శ్రీ పుటా వెంకటరమణమూర్తి ప్రారంభించారు.

విశాఖ కళాసీల సమ్మె విరమణ

విశాఖపట్నం, జనవరి 29: 43 రోజులుగా ఫుడ్‌కార్పొరేషన్ కళాసీలు కొనసాగిస్తున్న సమ్మె యజమానులకు, కళాసీ యూనియన్ (ఏఎన్‌టక్) కూ కుదిరిన ఒడంబడిక ఫలితంగా జనవరి 26 నుంచి విరమించారు.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
చదవండి

ఈ పుష్కలమైన దిగుబడులకు దోహదం చేసింది ఎవరు ? ఏది ?

వివేకవంతుడైన ఒక రైతు, మరియు ఒక వర్దింగ్టన్ సింప్సన్ పంపుసెట్టు

వివేకవంతులైన రైతులు వర్దింగ్టన్-సింప్సన్ వంపుల వంటి నాణ్యమైన సాధన సంపత్తిని కోరుకుంటారు. ఇవి బెస్ట్ అండ్ కంపెనీ వారిచే తయారు చేయబడినవి.



బెస్ట్ అండ్ కంపెనీ వారు రైతులకు నిజంగా వర ప్రసాదమైన 'మానోబ్లాక్' పంపుసెట్లతోసహా ప్రతి అవసరానికి అనువైన పంపుల శ్రేణిని అందచేస్తున్నారు. వర్దింగ్టన్-సింప్సన్ పంపులు అడుగడుగునా తనిఖీతో అతి నాణ్యంగా తయారు చేయబడుతున్నవి. ప్రశస్తమైన మా విక్రయానంతరపు సర్వీసు దేశమంతటా ఉన్నది. వీటన్నిటికీతోడు మా నిపుణుల సలహా మీకు కొనటానికి ముందుగనే కూడ లభిస్తున్నది!

BEACON

బెస్ట్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్

(స్థాపితం 1879)
13/15, నార్త్ బీచ్ రోడ్, మద్రాసు

ఆంధ్ర ప్రదేశములో ఉన్న శాఖలు 183/184, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్-3. 27-23-24, గోపాలరెడ్డి రోడ్, గవర్నరు పేట, విజయవాడ-2 క్రైగ్ రోడ్డు, పోర్టు ప్రీక్స్, విశాఖపట్నం.

Focus-BC-192 Tel

మీకు సొమ్ము సర్దుబాటు అయేదాకా మీ వ్యాపారం ఆగదు సుందరమ్ ఫైనాన్స్

వెంటనే సొమ్ము సర్దుబాటుచేసి, ట్రక్కు కొనుక్కో డానికి సహాకరిస్తారు.

వ్యాపారం బాగా సాగాలంటే తొందరగా మీకు ట్రక్కు అవసరము. కాలయాపన చేస్తూ కూర్చోలేరు. సుందరమ్ ఫైనాన్స్‌వారు వెంటనే సొమ్ము సహాయం చేస్తారు. మీరు వెంటనే ఇవ్వవలసిన సొమ్ము పూర్వం ఎప్పుడూ లేనంత తక్కువ. వాయిదాల పద్ధతిని కొనుగోలు ఛార్జీల రేట్లు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. తిరిగి చెల్లించడానికి 36 మాసాలు వ్యవధి. ఇన్సూరెన్స్ ప్రిమియములు సులభ వాయిదాల పద్ధతిని ఏర్పాటు. మీకు ఇప్పుడు వుంటూన్న బళ్లమీద గూడా సొమ్ము సహాయాన్ని పొందగలరు. ఇవి మీకు మేము చేయగల కొన్ని సహాయాలు మేము 1969లో 3000 కాంట్రాక్టులు పరిష్కారము చేసాము.

సుందరమ్ ఫైనాన్స్ వారితో గనుక కాంట్రాక్టు పెట్టుకుంటే పెద్ద సంస్థ అయిన టివియస్ వారి సహకారము సానుభూతి లభిస్తుంది.

ఈ ట్రాన్స్‌పోర్టు వ్యాపారములో అరు శతాబ్దాల అనుభవంలో టివియస్ మీ సమస్యలను పరిష్కరించగల విజ్ఞానాన్ని పొందారు. విస్తృత సేవా సౌకర్యార్థము టివియస్ సంస్థలను మీరు పరిచయం చేసుకోండి.

ఏ టివియస్ సంస్థలోనైనా సరే మీరు సొమ్ము సహాయాన్ని పొందవచ్చు.

TVS వారి టీవియస్‌ను విశ్వసించగలరు

సుందరమ్ ఫైనాన్స్ లిమిటెడ్ 37 మౌంటు రోడ్డు, మద్రాసు 6

మీరిప్పుడు ఇంకా అధికంగా సొమ్మును పొందగలరు!

మేము ఇస్తాము:
ఫార్గో మీద:

109 T 165" WB (6.354 ఇంజను)	రూ. 40,000
PST/260-165" లారీచాసిస్	రూ. 46,000
PFT 173" లారీచాసిస్	రూ. 47,000
PFST 195-212" టివియస్ బాడీతో ఆన్ చాసిస్	రూ. 57,000
PFST 195-185" టివియస్ బాడీతో ఆన్ చాసిస్	రూ. 57,000

అశోక్ లేల్యాండ్ కామెట్ మీద:

163" W.B. లారీచాసిస్	రూ. 55,000
176" W.B. లారీచాసిస్	రూ. 55,000
203" W.B. లారీచాసిస్	రూ. 57,000
163" W.B. టివియస్ బాడీతో ఆన్ చాసిస్	రూ. 55,000
ఇతర బాడీతో	రూ. 50,000
176" W.B. టివియస్ బాడీతో ఆన్ చాసిస్	రూ. 60,000
ఇతర బాడీతో	రూ. 55,000
210" W.B. టివియస్ బాడీతో ఆన్ చాసిస్	రూ. 68,000
ఇతర బాడీతో	రూ. 63,000

కళాప్రపూర్ణ శ్రీ తుమ్మల సీతారామమూర్తికి పౌర సన్మానం

...., జనవరి 29: 'కళాప్రపూర్ణ' శ్రీ తుమ్మల సీతారామమూర్తికి ... జనవరి 26న పౌరసన్మానం చేసింది. మునిసిపల్ చైర్మన్ శ్రీ ... సూర్యనారాయణ శ్రీ తుమ్మలకు సన్మాన పత్రం సమర్పిస్తూ ... తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేశారని, ఎన్నో ఉత్తమ గ్రంథాలు వ్రాశారని ... శ్రీ తుమ్మల సీతారామమూర్తి ... జరిపిన పౌర సన్మానానికి కృతజ్ఞత ... 'ఆత్మకథ' మొదటి భాగాన్ని వ్రాసి, ప్రచురించనున్నట్లు చెప్పారు. ... శ్రీ స్థానం ... శ్రీ తుమ్మల ... సమర్పించారు. ... సభ జరిగింది. శ్రీ సి. ... అధ్యక్షత వహించారు. వివిధ సంస్థలవారు శ్రీ తుమ్మలకు సన్మాన పత్రాలు, పూలమాలలు సమర్పించారు. శ్రీ కె. వి. రామాచార్యులు ... శ్రీ సమ్మెవేని సీతారామయ్య, శ్రీ ... నరసింహశాస్త్రి, శ్రీ ... సత్యనారాయణ ప్రభృతులు శ్రీ తుమ్మల సీతారామమూర్తి కవితా వైదుష్యాన్ని గురించి ప్రసంగించారు. శ్రీ డి. వి. ... వందన సమర్పణ చేశారు. ... శ్రీ తుమ్మలవారు ప్రాచీన కవిత ... గురించి, గాంధీజీ ... గురించి చెప్పారు. (మ. వి.)

విశాఖపట్నంలో శ్రీ రమాకాంతరావుకు సన్మానం

విశాఖపట్నం, జనవరి 29: శ్రీ ... రమాకాంతరావు గత 30 సంవత్సరాలుగా ... అభివృద్ధికి ... చేసిన కృషిని జనవరి 27 రాత్రి పలువురు ప్రశంసించారు.

శ్రీ రమాకాంతరావు సన్మాన సందర్భంగా ... సభ ఏర్పాటైంది. శ్రీ ... 'స్వర్ణ కంకణం' బహూకరించి ... ప్రారంభించారు.

... సభ్యుడు శ్రీ జి. అచ్యుత ... విడుదల చేశారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ ఎ. వి. రమణ అధ్యక్షత వహించారు.

శ్రీ ... సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ, శ్రీ ... ప్రసంగించారు. శ్రీ కర్రి అచ్యుత ... పత్రం సమర్పించారు. సన్మాన సంఘం అధ్యక్షుడు శ్రీ టి. వి. రమణమూర్తి స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీ కె. ఆర్. మోహనరావు ప్రసంగించారు. (మ. వి.)

హిందుస్థాన్ షిప్‌యార్డు డైరెక్టర్ల బోర్డు పునర్నిర్మాణం డైరెక్టరుగా శ్రీ దత్ నియామకం

విశాఖపట్నం, జనవరి 29: హిందుస్థాన్ షిప్‌యార్డ్ డైరెక్టర్‌గా శ్రీ కె. ఎస్. దత్ నామినేట్ చేయబడ్డారు.

పునర్నిర్మింపబడిన డైరెక్టర్ల బోర్డుకు శ్రీ కె. సాంబమూర్తి అధ్యక్షుడుగా కొనసాగుతారు. డాక్టర్ ఎం. వి. కృష్ణారావు స్థానే శ్రీ కె. ఎస్. దత్ నియమింపబడ్డారు. ఇంక ఇతర స్థానిక డైరెక్టర్లెవరూ లేరు. శ్రీ ... బాలకృష్ణ శెట్టి మేనేజింగ్ డైరెక్టరుగా కొనసాగుతారు. (మ. వి.)

మంగళగిరి సమితి బడ్జెట్ ఆమోదం

మంగళగిరి, జనవరి 29: మంగళగిరి సమితి బడ్జెట్ సమావేశం జనవరి 22న సమితి అధ్యక్షుడు శ్రీ గుజ్జుల గంగాధరరెడ్డి అధ్యక్షతన జరిగింది. 1971—72 బడ్జెట్ అంచనాలు ఆమోదింపబడ్డాయి. ... సంవత్సరాల తరువాత మంగళగిరి సమితి వారు రు. 24 లక్షల బడ్జెట్‌ను ఆమోదించారు. బి. డి. ఓ. శ్రీ బి. మోహనరావు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. శ్రీ ఎం. వెంకటేశ్వరరావు వివరాలు తెలిపారు. ... పథకాలను త్వరితంగా పూర్తి చేయాలని ... సభ్యుడు శ్రీ ... నాగేశ్వరరావు కోరారు.

తిప్పాకోడేరు సమితి బడ్జెట్ ఆమోదం

...., జనవరి 29: తిప్పాకోడేరు సమితి సర్వసభ్య సమావేశం ... గ్రామంలో సమితి అధ్యక్షుడు శ్రీ ... వెంకటరామరాజు అధ్యక్షతన జనవరి 22న జరిగింది. బి. డి. ఓ. శ్రీ జె. సింహాచలం 1970—71 సవరణ బడ్జెట్, 1971—72 బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టగా సభ్యులు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. (మ. వి.)

శ్రీ వట్టికూటి సూర్యారావు మృతి

...., జనవరి 29: ... జైహింద్ ఆయిల్ మిల్స్ యజమాని శ్రీ వట్టికూటి సూర్యారావు (49) జనవరి 21న ఆకస్మికంగా మృతి చెందారు. వీరికి భార్య, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలరు.

ఆయన మృతికి సానుభూతిగా పట్టణంలో ... ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, ... లో వివిధ వర్తక సంస్థలు మూసివేసి ... సంతాపమును వెలిబుచ్చారు. (మ. వి.)

వాడవాడలా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

విజయవాడ

భారత రిపబ్లిక్ దినోత్సవాన్ని కొత్తపేట జవహర్‌లాల్ నెహ్రూ సేవాదళంవారు శ్రీ గోపిశెట్టి వెంకటరత్నం అధ్యక్షతన జరిపారు. విజయవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ... పతాకావిష్కరణ జరిగినది. పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి వై. వి. రామకోటయ్య నాయుడుచే పిల్లలకు మిఠాయిలు పంచబడినవి.

విజయవాడ సహకార శిక్షణాలయంలో శ్రీ కె. బాలకృష్ణమూర్తి (డిప్యూటీ కో—ఆపరేటివ్ ఆఫీసర్) అధ్యక్షతను సభ జరిగింది. శ్రీ ఎల్. శివభద్రశర్మ (ప్రిన్సిపాల్) సభను ప్రారంభించి, పతాకావిష్కరణ జరిపారు. శిక్షణాలయ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగినవి. ఉత్తమ విద్యార్థి శ్రీ ప్రత్తి శ్రీరాములుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో—ఆపరేటివ్ యూనియన్ బహూకరించిన బంగారు పతకం, ... బహూకరించారు. విద్యార్థుల వినోద కార్యక్రమాలు జరిగాయి.

నెహ్రూ ... స్కూలులో జాతీయ పతాక ... ఆవిష్కరించారు. శ్రీ ... ప్రభృతులు ప్రసంగించారు.

విజయవాడ ... అధ్యక్షత శ్రీ సి. వెంకయ్య నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ... అధ్యక్షత వహించారు. ... బహూకరింపబడినవి. శ్రీ ఆండవిల్లి సత్యనారాయణ ... శ్రీ ... జోన్స్ గురించి ఉపన్యసించారు. శ్రీ వి. ఎస్. ఆర్. శాస్త్రి వందన సమర్పణ గావించారు.

విజయవాడ ... రిపబ్లిక్ దినోత్సవ ... శ్రీ గద్దె ... అధ్యక్షతన సభ జరిగింది. ... శ్రీమతి రత్నావతి, హెచ్. పీటర్‌సన్, కుమారి ... మణి పాటలు పాడారు. శ్రీ కె. ... వందన సమర్పణ గావించారు. మిఠాయిలు పంచిపెట్టారు.

కొత్తపేట కాంగ్రెసు కార్యాలయంలో ... శ్రీ ... జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం శ్రీ ... బాలలకు మిఠాయిలు, ... పుస్తకములు పంచిపెట్టారు. కాంగ్రెసు కార్యాలయములో ... అధ్యక్షతను కాంగ్రెసు కార్యకర్తల సమావేశం జరిగింది. ... కాకరపర్తి భావన్నారాయణ ... కోటేశ్వరరావు, ... అప్పలస్వామి, ... నవ సోషలిస్టు సమాజ నిర్మాణం కొరకు ... ప్రభుత్వమును బలపరిచి, కొత్త కాంగ్రెసు అభ్యర్థులకు అఖండ విజయము చేకూర్చ వలసినదిగా కార్యకర్తలను కోరారు.

హనుమాన్ పేటలో ఆంధ్రకేసరి సేవాదళం ఆధ్వర్యాన రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు (ఎం.ఎల్.ఏ.) జెండాను ఎగురవేశారు. శ్రీ శిరివెళ్ల నరసింహారావు మిఠాయి పంపిపెట్టారు.

కృష్ణలంక, శాస్త్రి చౌక్‌లో యువజన బృందమువారు రిపబ్లిక్ దినోత్సవం జరిపారు. శ్రీ మరుపిళ్ళ చిట్టి ... తర్వాత పిల్లలకు బిళ్లలు ... పంచిపెట్టారు. శ్రీ బి. దుర్గారావు స్వాగతం చెప్పారు.

రాజోలు

మల్కీపురం జూనియర్ కళాశాలలో కమిటీ కార్యదర్శి శ్రీ మంగెన సత్యనారాయణమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు. కమిటీ సభ్యులు శ్రీ జాన నాగమల్లయ్య అధ్యక్షతన సభ జరిగింది. ప్రిన్సిపాలు మేజర్ ఎ. యస్. యన్. మూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

రేపల్లె

రేపల్లె మునిసిపల్ ఆఫీసుమీద మునిసిపల్ ... మునిసిపల్ చైర్మన్ ... సీతారామయ్య జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉత్సవం జరిగింది. రైలుపేట శంకర సంస్కృత కళాశాలలో శ్రీ కె. సీతారామయ్య అధ్యక్షతన సభ జరిగింది. ప్రిన్సిపాలు శ్రీ ముళ్ళపూడి నారాయణశాస్త్రి స్వాగతం చెప్పారు.

తాడేపల్లిగూడెం

మునిసిపల్ ఆఫీసు ... మునిసిపల్ చైర్మన్ శ్రీ ... జాతీయ పతాకం ఎగురవేశారు. శ్రీ ఎన్. రాయుడు ప్రసంగించారు. ఫుడ్‌కార్పొరేషన్, ... ముదునూరుపాడులలో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది.

నిడదవోలు

నిడదవోలులో పలుసంస్థలు రిపబ్లిక్ దినోత్సవం జరిపాయి. జూనియర్ కళాశాలలో మునిసిపల్ చైర్మన్ శ్రీ కె. శ్రీరాములు జాతీయ పతాకం ఎగురవేశారు. ప్రిన్సిపాలు శ్రీ ఎన్. వి. సుబ్బారావు ప్రసంగించారు. మునిసిపల్ ఆఫీసువద్ద డాక్టర్ బి. వి. ఎల్. ఎన్. రాజు జాతీయ పతాకం ఎగురవేశారు. హైస్కూలులో ఎన్. సి. సి. దళం పెరేట్ సభ్యుల ప్రదర్శనలు జరిపారు.

హనుమాన్ నగర్

హనుమాన్‌నగర్ పంచాయతీ సమితి వద్ద సమితి అధ్యక్షులు శ్రీ ..., పంచాయతీ కార్యాలయంవద్ద శ్రీ ఎస్. వి. రామారావు జాతీయ పతాకాలు ఎగురవేశారు. ... ఆఫీసులో ... ఉత్సవం జరిగింది. ... కార్యక్రమాలు నిర్వహించింది.

పెనుమలూరు

పెనుమలూరు ... శ్రీ అర్జపల్లి విశ్వం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ప్రాథమిక పాఠశాలలో బాలికలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. డాక్టరు ... చంద్రమూర్తి స్వాగతం చెప్పారు. సభకు శ్రీ కిలారు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ. కృష్ణానందం ప్రభృతులు ప్రసంగించారు. ... పాఠశాలలో శ్రీ కిలారు సుబ్బారావు జాతీయ పతాకం ఎగురవేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ ... బాలబాలికల వందనం స్వీకరించారు. పంచాయతీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీ సి. రామమూర్తి జాతీయ పతాకం ఎగురవేశారు.

చీరాల

చీరాల మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బి. ... జాతీయ పతాకం ఎగురవేశారు. స్థానిక వి. ఆర్. ఎస్. అండ్ వై. ఆర్. ఎన్. కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీ ... ప్రసంగించారు. చీరాల ... మునిసిపల్ గరల్సు హైస్కూలులో ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కె. ..., ప్రభుత్వ స్త్రీ ... కళాశాలలో ప్రిన్సిపాల్ ... జాతీయ పతాకాలు ఎగురవేశారు.

ఉప్పులూరు ప్రాంతంలో చెఱకు తోటలకు నీటి కొరత

గన్నవరం, జనవరి 29: విజయవాడ తాలూకా ఉప్పులూరు ప్రాంతంలో సుమారు 200 ఎకరాలలో వేసిన చెరకుతోటలకు నవంబర్ రెండవ వారంనుండి నేటివరకు నీటిసరఫరా లేకపోవటంవలన ... ఎండి పోతున్నాయని, దీనిమూలంగా మొత్తం రు. 5 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని స్థానిక చెరకుదైతు సంఘం సభ్యుడు శ్రీ అన్నే ... తెలియ చేస్తున్నారు. ... ఉప్పులూరు చానల్‌కు నీటిని వదలడంలో ఆ శాఖకు సంబంధించిన అధికారులు జాప్యం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం

కృష్ణాజిల్లా గన్నవరం సమితిలో 11 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ప్రాథమిక విద్యలో ఉండు అపవ్యయమును, పిల్లలను ఆపడానికి పెట్ ప్రాజెక్టు పథకం సందర్భంగా జనవరి 23న తేదీన శిక్షణ తరగతులకు ఎస్. ఇ. ఆర్. టి. డైరెక్టర్ శ్రీ గోపాలకృష్ణన్ ప్రారంభోత్సవం జరిపారు. పాఠశాలలపట్ల పిల్లలకు శ్రద్ధ కలిగే పద్ధతులను ఉపాధ్యాయులు అవలంబించాలని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పరచి, వాటిద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి జరపాలని శ్రీ గోపాలకృష్ణన్ చెప్పారు. స్థానికుల సహకారంతో పిల్లలకు పలకలు పుస్తకాలను సంపాదించి, ... 'బుక్ బ్యాంక్'లు ఏర్పరచి, ఉపాధ్యాయుల సహకారంతో ... పిల్లలకూడా ... అవకాశం ... అని ఆయన చెప్పారు. ... డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె.వి. ... స్వాగతం చెప్పారు. ... సభకు అధ్యక్షత వహించి, ... విద్యాశాఖాధికారి శ్రీ ఎస్. ... వందన సమర్పణ చేశారు. (ఆం. వి.)

ప్రజాసమితి అభ్యర్థులకు విద్యార్థుల మద్దతు

కొత్తగూడెం, జనవరి 29: విద్యార్థి కార్యాచరణసంఘం ఖమ్మంజిల్లా శాఖ, కొత్తగూడెం తాలూకా విద్యార్థి ప్రతినిధుల సమావేశంలో పార్లమెంటుకు జరిగే మధ్యంతర ఎన్నికలలో ప్రజాసమితి అభ్యర్థులను బలపరచటానికి నిర్ణయించారు. శ్రీ వి. కాంతారావ్ అధ్యక్షత వహించారు.

ఆతరువాత శ్రీ వి. కాంతారావ్ (అధ్యక్షుడు), శ్రీ ఎం. వెంకటయ్య (కార్యదర్శి) ఇరువురు ఉపాధ్యక్షులు, ఇతర సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. (మ. వి)

కరీంనగర్ సమితిలో బాలికలకు విద్యావకాశాలు

కరీంనగర్, జనవరి 29: ... విద్యాసంవత్సరం ... సమీపంలోని, కొత్తపల్లిలో బాలికలకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ... దంపై జరిగిన గోష్ఠికి కరీంనగర్ సమితి అధ్యక్షుడు శ్రీ ... ప్రారంభోపన్యాసం ... కరీంనగర్ సమితిలోని 84 ప్రాథమిక పాఠశాలలలోను 40 శాతం విద్యార్థులు బాలికలని అన్నారు.

స్కూళ్ల ఇన్స్‌పెక్టర్ శ్రీమతి ప్రభావతి అధ్యక్షత వహించారు. (మ. వి)

యాదవోలులో 13 ఇళ్ళు దగ్ధం

కొయ్యలగూడెం, జనవరి 29: యాదవోలు గ్రామంలో ... అగ్నిప్రమాదం సంభవించి 13 ఇళ్ళు దగ్ధమైనాయి. అగ్ని బాధితులకు గ్రామపెద్దలు ... భోజన సౌకర్యాలు కల్పించారు. (మ. వి.)

రేడియో

ఆదివారం, జనవరి 31
శక 1892 మాఘ 11

హైదరాబాద్ — ఎ 405.4 మీ

ఉదయం: 6—25 వందేమాతరం, 6—30 భక్తిరంజని, 6—50 స్మృతి వాల, 7—00 తె. వా., 7—15 సంగీత శిక్షణ, 7—30 ఉదయవాణి, 7—45 లలిత సంగీతం, 8—30 చిత్రసీమ, 9—00 ఆర్. కె. ..., మధ్యాహ్నము: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 రంగవల్లి, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 చిత్రసీమ, 2—15 ..., 3—00 ..., నాటిక, సాయంత్రము: 5—30 బి. ఎస్. ..., 5—55 ప్రసార వివరాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు కార్యక్రమం, 6—30 గ్రామసీమలు, 7—00 తె. వా., 7—15 వ్యవసాయం, గృహనిర్వాహణ, 7—30 ..., 8—00 వ్యక్తి సాంఘిక బాధ్యత అనే అంశంగా ప్రసంగం, వానమామలై వరదాచార్యులు, 8—15 ..., 9—30 ..., 10—15 ..., 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, ..., 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 సంగీతశిక్షణ, 7—30 ఉదయవాణి, 8—30 ..., మధ్యాహ్నము: 11—45 ..., 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 రంగవల్లి, 1—40 ..., 1—50 తె. వా., 2—01 ..., 3—00 ..., 5—30 ..., 5—55 ప్రసార వివరాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 ..., 6—25 ..., 7—00 తె. వా., 7—15 ..., 7—45 ..., 8—30 ..., 10—15 ..., 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు — బి 416.7 మీ

ఉదయం: 6—00 వందేమాతరం, మంగళగానం, 6—45 సంగీతాన్యులు, ..., 7—30 ఎస్. ..., ..., 8—45 చిత్రగానం, 9—30 ..., 10—00 ఎస్. ..., 10—30 హిందూస్థానీ సంగీతం, మహమ్మద్ రఫీ: గీత్, గజల్, మధ్యాహ్నము: 12—00 ..., 1—00 లక్ష్మి లోక సుబ్రహ్మణ్యం: ..., 1—30 చిత్రగానం, 1—40 వాద్య గోష్ఠి, 3—00 ..., 3—30 ... (తమిళం), 4—30 భక్తి గేయాలు (తిరుచ్చి నుండి రిలే), సాయంత్రము: 6—30 వాద్యసంగీతం 6—45 చిత్రగానం, 8—00 మ్యూజిక్ అకాడమీలో జరిగిన సంగీత విద్వాంసుల చర్చలనుండి కొన్ని ఘట్టాలు, 8—30 మెల్లిశై: ఎ. జి. కృష్ణవేణి, 9—30 రుక్మిణి కల్యాణం సంగీత నాటిక (తమిళం), 10—10 లక్ష్మి లోక సుబ్రహ్మణ్యం: ..., 11—00 ప్రసార సమాప్తి.

మద్రాసు — ఎ 211.3 మీ

ఉదయం: 6—15 వందేమాతరం, ..., 7—00 తె. వా., 7—15 ..., 7—30 మద్రాస్ ఎ వలె, 8—30 ఆటవిడుపు, 9—15 ..., మధ్యాహ్నము: 1—30 ..., 1—40 మద్రాస్ ఎ వలె, 1—50 తె. వా., 2—00 ... కార్యక్రమము, సాయంత్రము: 6—05 మద్రాస్ ఎ వలె, 6—15 ..., 7—00 తె. వా., 8—15 ..., 8—30 మద్రాస్ ఎ వలె, 10—... ప్రసార సమాప్తి.

గుడివాడ మునిసిపల్ పనివారి కోర్కెల దినం

గుడివాడ, జనవరి 29: గుడివాడ మునిసిపల్ పనివారు నిన్న కోరికల దినం పాటించారు.

ఈ సందర్భంలో మునిసిపల్ చైర్మన్ శ్రీ కటారు సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కొగంటి ..., ... సంఘం కార్యదర్శి శ్రీ బి. బి. రావు, శ్రీ పి. వి. ఎస్. బ్రహ్మానందం ప్రభృతులు ప్రసంగించారు. మునిసిపల్ పనివారి కోరికల పట్టిక ... ప్రకటించారు.

శ్రీ ఎం. జగన్మోహనరావు వందన సమర్పణ చేశారు. (మ. వి)

పురందరదాసు కీర్తనల పోటీ

విజయవాడ, జనవరి 29: ... కన్నడ సేవాసంఘం ఆధ్వర్యాన 1971 ఫిబ్రవరి మొదటివారంలో పురందరదాసు కీర్తనల పోటీ జరుగుతుంది. 14—25 సంవత్సరాల మధ్య వయస్సుగల అభ్యర్థులు ... పోటీలో పాల్గొనవచ్చు. మొదటి బహుమతిగా ..., ద్వితీయ బహుమతిగా వెండి ... ఇస్తారు. వివరాలకు గౌరవ కార్యదర్శి, కన్నడ సేవాసంఘం, ... పేట, విజయవాడ—3 అను చిరునామాకు జనవరి 30లోగా వ్రాసి దరఖాస్తులు పంపవచ్చు. పురందరదాసు కీర్తనల జాబితా సంఘం దగ్గర లభ్యమవుతుంది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం

డైరెక్టొరేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీస్

ఫలితం

ఈ క్రిందివి 24—1—71 తేది ఆదివారం భోపాల్‌లోని రవీంద్ర భవన్‌లో జరిగిన మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీ 17వ మినీ డ్రా ఫలితాలు

మొదటి బహుమతి ఒకటి రు 1,00,000 (అన్ని సిరీస్‌కు ఉమ్మడి) M-0143846
రెండవ బహుమతి ఒకటి రు 20,000 (అన్ని సిరీస్‌కు ఉమ్మడి) P-0124405

పన్నెండు మూడవ బహుమతులు ఒక్కొక్కటి రు 1,000 (ఎం పి ఎస్ ఎల్ సిరీస్‌లో ఒక్కొక్క దానిలో మూడు)

M 0262718 P 0169699 S 0174696 L 0352467
M 0217656 P 0237092 S 0251867 L 0110273
M 0276876 P 0963496 S 0268729 L 0169819

... బహుమతులు ఒక్కొక్కటి రు 100 చొప్పున ఎం పి ఎస్ ఎల్ సిరీస్‌లో ఒక్కొక్క దానిలో 20 కలవు, ఎం పి ఎల్ ఎస్ సిరీస్ టిక్కెట్లలో చివరి నాలుగు అంకెలు ఈ క్రిందివి కలవి

M 1466 P 0656 S 0328 L 0336

1600 ఆఖరి బహుమతులు ఒక్కొక్కటి రు 50 చొప్పున (ఎం పి ఎస్ ఎల్ సిరీస్‌లు ఒక్కొక్కదానిలో నాలుగు వందలు)

ఎం పి ఎస్ ఎల్ సిరీస్‌లో చివరి మూడు అంకెలు ఈ క్రిందివిగల టిక్కెట్లు

M 306 P 009 S 402 L 186 M 735 P 796 S 960 L 989

మధ్యప్రదేశ్ గజెట్‌లో ప్రకటించ బడిన ఈ ఫలితాలే డ్రా ఫలితాల అధికార ప్రకటనగా భావించ బడును.

17 వ [మినీ] డ్రా టిక్కెట్లు అత్యధిక సంఖ్యలో అమ్మిన ఏజెంట్ల జాబితా

1. మెసర్స్ ఎస్. ఎస్. మార్వాహ్, షాపు నెం. 102, మోహన్‌సింగ్ ప్లేస్, న్యూఢిల్లీ. ... కుమార్ అండ్ కో, ... బ్లాక్ నెం. 5 12 ... ప్లేస్ (మెరీనా హోటల్ వెనుక) న్యూఢిల్లీ ...
2. మెసర్స్ ... లాటరీ, ... రోడ్, ... 1
3. శ్రీ ... 3 ... మార్కెట్, సదర్ బజార్, ఢిల్లీ.

టిక్కెట్లు లభించు ఇతర ప్రముఖ ఎం. పి. లాటరీ ఏజంట్లు

1. ఎం. పి. ఎంపోరియం, 76 టి. ఏ. బిల్డింగ్, ..., న్యూఢిల్లీ
2. ఎం. పి. ఎంపోరియం, సేల్స్ కౌంటర్ ... గవర్నమెంట్ ఆర్ట్స్ ఎంపోరియం, 12 చౌరంఘీ, కలకత్తా—13
3. మెసర్స్ ... బుక్ డిపో, ... 6 ఎస్, ... మార్కెట్ న్యూఢిల్లీ.
4. ... ఎల్. పీల్. 13/1 ఎం. జి. రోడ్, కలకత్తా—9
5. ... షాపు నెం. 100, మోహన్‌సింగ్ ప్లేస్, న్యూఢిల్లీ.
6. ... అగర్వాల్, జవహర్ గంజ్, జబల్పూర్—2.
7. మెసర్స్ ... పాన్, గయా జిల్లా, బీహార్.
8. మెసర్స్ ... లాటరీ ఏజన్సీస్, 7109 ..., ఢిల్లీ 6
9. ... 286 ఎస్. ఎస్. ఎ. బి. రోడ్, మద్రాసు—1
(2) ... (... స్టోర్), 13 బి. బి. ... రోడ్, (...రోడ్), బెంగుళూరు—24
(3) 3—3—43/1 కాచిగుడా, స్టేషన్ రోడ్, హైదరాబాద్—27 ఆంధ్రప్రదేశ్.
(4) ... హోటల్ ..., రూం నెం. 202 ఎం. జి. రోడ్, ఎర్నాకులం, కొచ్చిన్—11

డైరెక్టర్
ఎం. పి. స్టేట్ లాటరీస్,

ఎం. పి. స్టేట్ లాటరీ - తరువాతి డ్రా (మినీ) 8-2-1971.

మొదటి బహుమతి రు 1,00,000 (అన్ని సిరీస్‌కు ఉమ్మడి) రెండవ బహుమతి రు 20,000 (అన్ని సిరీస్‌కు ఉమ్మడి)

ఇతర బహుమతులు 1,692

... 7% ... 3% ...

మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీ

సూపర్ సర్ఫ్ తో ఒక్కసారి ఉతికితే, ఇంకో ఇతర పౌడరుతో ఉతికిన దానికన్న ఎక్కువ తెల్లదనం వస్తుంది

ఈ పరీక్ష చేసి చూడండి



'సూపర్ సర్ఫ్' తో ఉతికిన బట్టల ... విశేషంగా ఎక్కువ తెల్లదనం ... సూపర్ సర్ఫ్ ... సూపర్ సర్ఫ్ కోసం అడగండి.

సూపర్ సర్ఫ్ అన్నిటి కంటె అధిక తెల్లగా ఉతుకుతుంది

హిందూస్థాన్ లీవర్ వారి విశిష్ట ఉత్పత్తి

గిద్దలూరు

గిద్దలూరు పట్టణ యాదవ మహాసభ సర్వసభ్య సమావేశం మొన్న మహాసభ కార్యాలయంలో శ్రీ మొరసా నాగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగింది.

1971 సంవత్సరమునకు అధ్యక్షులుగా శ్రీ పి. ... యాదవ్, కార్యదర్శిగా శ్రీ ... యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఫిబ్రవరి 1న తాలూకా యాదవ మహాసభ సర్వసభ్య సమావేశం జరపడానికి తీర్మానించారు.

1 ... ఓటరు గల ... పరిష్కారానికి ... ఏకగ్రీవంగా తీర్మానించారు.

గిద్దలూరు తాలూకా ... పరిషత్తు కార్యకర్తల సమావేశం ... పి.సి. రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. శ్రీ గంగాధరస్వామి ... కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. శ్రీ ఎం. ... గౌరవాధ్యక్షులు గానూ, శ్రీ ... అధ్యక్షులు గానూ, శ్రీ గంగాధరస్వామి ఉపాధ్యక్షులు గానూ, శ్రీ ... కార్యదర్శి గానూ, శ్రీ ... కోశాధికారి గాను ఎన్నికైనారు.

భద్రాచలం

భద్రాచలంలోని ... సమితి ... ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల ... శ్రీ బి. లక్ష్మణరావు (అధ్యక్షులు), శ్రీ ... (ఉపాధ్యక్షులు), పి. జోసెఫ్ (కార్యదర్శి) లతో ... కార్యవర్గం ఎన్నుకున్నారు. (ఆం.వి)

వరంగల్

సాహిత్యాభిమానుల ... ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బేసిక్ ట్రైనింగ్ స్కూలులో సంక్రాంతి సాహిత్య సమారాధన ఉత్సవం శ్రీ ఎస్. లక్ష్మణమూర్తి ప్రార్థన గీతంతో ప్రారంభమైంది. సభకు అధ్యక్షత వహిస్తూ ...

తెలుగునాడు

(ప్రొఫెసర్ శ్రీ బి. ... కావ్య లక్షణాలను పేర్కొని దాని ప్రయోజనాన్ని గూర్చి ఉపన్యసించిరి.

రేపల్లె ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేస్తున్న సుప్రసిద్ధ కవి శ్రీ పోలూరి ఆంజనేయప్రసాద్ ప్రాచీన కావ్య సాంప్రదాయములను గూర్చి ప్రసంగించారు. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేస్తున్న శ్రీ బాదాల రామయ్య తను 'కృష్ణశతావిశతి', 'లేపాక్షి స్వప్నదర్శనము' కావ్యములనుండి కొన్ని పద్యములు చదివి సభికుల మన్ననలు పొందిరి.

కార్యదర్శి శ్రీ పేర్వారం జగన్నాథం కవులను సభకు పరిచయం చేశారు.

ఉనికిలి

పశ్చిమ గోదావరిజిల్లా తణుకు తాలూకా ఉనికిలి విశాల సహకారసంఘం నూతన పాలకవర్గం అధ్యక్షులుగా శ్రీ వట్టికూటి కోయదొర, ఉపాధ్యక్షుడుగా శ్రీ కొరిపల్లి సత్యంబాపూమూర్తి, డైరెక్టర్లుగా శ్రీయుతులు ... శ్రీరామమూర్తిగారు, శ్రీ వసుం నాగారావు, శ్రీ పిల్లి ... రాజరత్నం, శ్రీ చంకణం జగన్నాథం, శ్రీ పెన్మెత్స బంగార్రాజు, శ్రీ నెక్కంటి అప్పన్న, శ్రీ గాదిరాజు కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

నిడదవోలు

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు, పోలవరం తాలూకాలలోని శ్రీ వైఖానస ... శిక్కర బృందావనం వెంకటాచార్యులు అధ్యక్షతను సమావేశమై, నూతన సంవత్సరమునకు ఈ దిగువ కార్యవర్గమును ఎన్నుకొన్నారు. శ్రీ పెదపూడి వెంకట రమణాచార్యులు (అధ్యక్షులు), గోవర్ధనం రంగనాథా చార్యులు (ఉపాధ్యక్షులు), గోవర్ధనం ... చార్యులు (కార్యదర్శి) ... సీతారామాచార్యులు (సహాయకార్యదర్శి) బృందావనం వేంకటాచార్యులు (కోశాధికారి), మరి ... సభ్యులు.

రేపల్లె

రేపల్లె శ్రీ సత్యసాయి సేవాసమితి తృతీయ వార్షికోత్సవాలు జనవరి 14 న జరిగాయి. పూజలు, వేదపారాయణలు, సంకీర్తనలు, పాఠశాల ప్రారంభోత్సవం, బాలవిహార్ విద్యార్థుల బృందగానం నిర్వహించబడ్డాయి. సభకు శ్రీ ఆర్. సి. వి. రాయణం అధ్యక్షత వహించారు. శ్రీ కుప్పా శివరామ జోగి శాస్త్రి, శ్రీ జమ్ములమడక మాధవరామశర్మ, శ్రీ బొల్లి శెట్టి సీతారామయ్య ప్రభృతులు శ్రీ సత్య సాయి మహిమలను వివరించారు. శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి ... బాలవిహార్ ... పోటీలకు, శ్రీ సత్యసాయి ... పాటకాన్ని ప్రతిష్ఠించారు.

తెనాలి

గుంటూరు జిల్లా లోకల్ ఫండ్ ఆడిట్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడుగా శ్రీ కె. ..., ఉపాధ్యక్షుడుగా శ్రీ బి. కోటయ్య, కార్యదర్శిగా శ్రీ పి. ఎల్. కాంతారావు, సహాయకార్యదర్శిగా శ్రీ సి. ..., కోశాధికారిగా శ్రీ పి. ... ఎన్నికైనారు.

జనగాం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ యూనియన్ మహాసభ వరంగల్ జిల్లా జనగామలో శ్రీ డి. లచిరామ్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ క్రింది సభ్యులతో కొత్త కార్యవర్గం ... శ్రీ పి. నారాయణ్ సింగ్ (వరంగల్) అధ్యక్షుడుగానూ, శ్రీ డి. ... నాయక కార్యదర్శిగానూ, శ్రీ పి. లోక్యానాయక్ కోశాధికారిగానూ ఎన్నికైనారు.

నా తండ్రి గారు
శ్రీ పెమ్మసాని శ్రీరాములుగారు
ది 26—1—71 రాత్రి 8—30 గంటలకు పరమపదించినారు.
చినపాలెంలో స్వగృహమున ది4.2.71న పెద్ద కర్మ జరుపబడును.
ఇట్లు, కుమారులు
పెమ్మసాని హరనాథ్
దుర్గాప్రసాదరావు.

అత్యుత్తమమైన సబ్బు బిళ్ల కంటె ఎక్కువ ఉతుకుతుంది, మరింత తెల్లగా ఉతుకుతుంది.



బోనస్‌లో సాంద్ర పరిశుభ్రతా శక్తి ఉంది. గ్యారంటీగా బట్టలను అతి తెల్లగా అమిత కాంతివంతంగా ఉతుకుతుంది! ఏ ఇతర సబ్బు కన్న ఎక్కువ పొదుపైనదిగా రుజువైంది!

ఉత్తమమైన ఉతుకుకు, ఇలా వాడండి బోనస్



బట్టల నీళ్లలో బాగా నానబెట్టండి.
పుష్కలంగా నురుగు రావటానికి, కొద్దిగా బోనస్ బట్ట అంతటా చల్లి, కొంచెం పిండి నల్లి, బట్టను బాగా మలిమండి.
నురుగు పోయేంతవరకు బట్ట జాడించండి. బోనస్ పొడి తోట ఉంచండి.

కొంచెం బోనస్ ఉదండి, పుష్కలంగా నురుగు పొందండి. బోనస్ అన్ని గుడ్డలకు క్షేమము.

55 పైసలు మాత్రమే!

ఇక ఉత్తమమైన ఉతుకు బోనస్‌తో

బోనస్ ఒక టాటా ఉత్పత్తి

CMTB-7-R-202 TEL

రాజఘాట్ సమాధిపై నక్సలైట్ నినాదాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

న్యూఢిల్లీ, జనవరి 29: శాంతి నిలయమైన రాజఘాట్ సమాధిపైన కూడా నక్సలైట్ నినాదాలు అవతరించాయి. సమాధి ఉత్తర ద్వారం గోడలపై నిన్న ఉదయం నక్సలైట్ అనుకూల, మావో అనుకూల నినాదాలు వ్రాసి ఉండటం కనిపించింది.

మొన్న అర్ధరాత్రి ఎప్పుడో ఏడెనిమిది మంది మనుషులు శాంతినివాసానికి ఎదురుగా ఉన్న పారంగం గుండా సమాధి ఆవరణలోనికి ప్రవేశించారని, రోడ్డు మార్కింగ్ పెయింట్‌తో లోపల గోడలకు రెండు ప్రక్కల పారంగం ముఖద్వారం వద్ద నున్న కాంక్రీట్ దిమ్మపైన ఈ నినాదాలు వ్రాశారని తెలుస్తున్నది.

"చైనా మార్గమే మా మార్గం!" "చైనా అధ్యక్షుడే మా అధ్యక్షుడు!" "మార్క్సిస్టు కమ్యూనిస్టు జిందాబాద్!" "నక్సలైట్లు జిందాబాద్!" గాంధిబాద్ ముర్దాబాద్"—అను నినాదాలు వ్రాసి ఉన్నాయి.

సమాధి చౌకీదారు ఈ ముఠాను సుమారు రాత్రి 1—30 గంటలకు కనిపెట్టాడు. అయితే, వారు అప్పటికే తమ పని పూర్తి చేసుకుని పలాయనం చిత్తగించారు. చౌకీదారు దగ్గరగా కేకలు వేయలేదు. వారివల్ల ప్రమాదం వస్తుందని అతడు భయపడి ఉంటాడు.

సమాధివద్ద కాపలాదార్లు తగినంత శ్రద్ధగా, జాగ్రత్తగా ఉంటున్నట్లు లేదు. కొన్ని మాసాల క్రితం సమాధిలో ఉన్న నిధిసేకరణ పెట్టెను ఎవరో తెలియని వ్యక్తులు తీసుకుని పోవడం జరిగింది. తరవాత శాంతివనం సమీపంలో ఆ పెట్టె పగులగొట్టబడిన స్థితిలో దొరికింది.

అజాద్ కాశ్మీర్‌లో నిర్బంధ సైనికశిక్షణ

ఢిల్లీ, జనవరి 29: పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ విభాగంలో, వయోజనులై ఆరోగ్యంలో ఉన్న ప్రతిపౌరునికీ, నిర్బంధ సైనిక శిక్షణను, వచ్చే రెండుమూడునెలల్లోగా ప్రారంభించనున్నట్లు ఆక్రమిత కాశ్మీర్ ప్రాంత అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ ఖయ్యూమ్ ప్రకటించారని కరాచీ దిన పత్రిక జంగ్ వెల్లడించింది.

"కాశ్మీర్ విమోచనకు సంపూర్ణయుద్ధ మొకటేమార్గం. అట్టి విమోచన యుద్ధానికి ఆక్రమిత కాశ్మీర్ అంతా యుద్ధ ప్రాతిపదిక రంగంకావాలి. అచటి ప్రజలందరికీ ఆయుధశిక్షణ, సైనికశిక్షణ అవసరమౌతాయి" అని శ్రీ ఖయ్యూం రావల్పిండిలో విలేఖరులగోష్ఠిలో వెల్లడించారట. ఇందుకు పాకిస్థాన్ ప్రభుత్వం తగుసౌకర్యాల నన్నిటినీ కల్పించటానికి అంగీకరించినట్లుకూడా శ్రీ ఖయ్యూం తెలిపారు.

బందరులో రిపబ్లిక్ దినంనాడు జరిగిన కృష్ణాజిల్లా రివిన్యూ స్పోర్ట్సులో కలెక్టరు యూనిట్‌కి చెందిన శ్రీ యం. ఎ. గఫర్‌కు "ఇండివిడ్యుయల్ చాంపియన్ షిప్ షీల్డు"ను శ్రీమతి మణీ శాస్త్రి బహూకరిస్తున్న దృశ్యం.

క్రీడాలోకం

ఆరవ టెస్టు:

ఎడ్రిచ్ సెంచరి

అడిలైడ్, జనవరి 29: నేడిక్కడ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయిన ఆరవ క్రికెట్ టెస్టులో, నేటి ఆట ఆఖరుకు ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టానికి 276 పరుగులు చేసింది.

టాస్ గెల్చి, ఇల్లింగ్‌వర్త్, బాయ్‌కాట్ ఎడ్రిచ్‌తో ఇంగ్లండ్ బాటింగ్ ప్రారంభించాడు. వీరిద్దరూ మొదటి వికెట్టుకు 104 పరుగులు చేసిన తర్వాత, బాయ్‌కాట్ 58 పరుగులకు రన్ అవుటయ్యాడు. మణికట్టుకు దెబ్బవల్ల బాధపడుతున్న ఫ్లెచర్ ఇంజెక్షన్లు తీసుకొని బాట్‌చేయ పూనుకొన్నాడు. ఎడ్రిచ్, ఫ్లెచర్ మరొక సెంచరీ పార్ట్నర్‌షిప్‌తో ఇంగ్లాండ్ పెద్దస్కోరు చేయుటకు అవకాశం కల్పించారు. ఎడ్రిచ్ 130 పరుగులతో సెంచరీ చేశాడు.

5వ టెస్టులో క్రాడే 5 కాచెస్ జారవిడిచి కొద్దిపరుగులు చేసినందున, అతనిస్థానే ఫ్లెచర్, లక్‌హర్స్ట్ లేనికారణంగా, హాంప్‌షైర్, జట్టులోకి తీసుకోబడ్డారు. హాంప్‌షైర్ కూడా జ్వరంనుండి రెండురోజుల క్రితమే కోలుకున్నాడు. ఈరీత్యా నేడు ఇంగ్లండ్ బాట్స్‌మన్ చూపిన స్థైర్యం మెచ్చతగ్గది. అడిలైడ్ వికెట్టు బాట్స్‌మన్‌కు అనువని ప్రతీతి. ఈటెస్టులో ఉభయజట్లులు పెద్ద స్కోరుచేసే అవకాశాల మెండు.

ఆస్ట్రేలియన్ జట్టులో ఓ కీఫ్ బదులు లెగ్‌స్పిన్నర్ మేలెట్‌కు స్థానం ఇవ్వబడింది. ఫాస్టుబౌలరు 21 సంవత్సరాల యువకుడు డెన్నిస్ లిల్లీ (పశ్చిమ ఆస్ట్రేలియా) మొదటి సారిగా టెస్టులలో ఆడుతున్నాడు.

అబిద్ అలీ

వెస్టిండీస్ క్రికెట్ పర్యటనకు ఎన్నికయిన 29 సంవత్సరముల హైదరాబాద్ ఆల్ రౌండరు, ఫీల్డింగులో దిట్ట. వేగంగా పరుగులు చేయుట ధ్యేయం. కాగా ఇన్నింగ్సు ప్రారంభించ కల్గినా, మధ్య బాట్స్‌మన్‌గా రాణిస్తాడు. మీడియం బౌలింగ్‌తో, బంతి నునుపు తగ్గినతర్వాత, అబిద్ అలీ నిలకడగా, పరుగు లివ్వకుండా ఎక్కువసేపు బౌల్ చేయకలడు. జట్టు ఎన్నికకు కొద్దికాలం పూర్వం అబిద్ అలీ ఎన్నిక అనుమానంలో పడింది. అయితే దులీప్ ట్రోఫీలో సెమీ ఫైనలుకో 65 పరుగులకు 5 వికెట్లు తీసికొని ఫైనలులో సెంచరీ చేసి దక్షిణమండలం విజయానికి తోడ్పడిన ఫలితంగా, సెలక్టర్లు ఇతని ప్రతిభ గుర్తించక తప్పలేదు.

ప్లెబిసైట్ ఫ్రంట్ నిషేధంపై సుప్రీంకోర్టుకు వెళ్ళే సూచన

న్యూఢిల్లీ, జనవరి 29: ప్లెబిసైట్ ఫ్రంట్‌ను నిషేధిస్తూ, ఫ్రంట్ నాయకులు జమ్మూ—కాశ్మీర్‌లో ప్రవేశించరాదని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తరువుపై ఫ్రంట్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు.

ఈ విషయం పరిశీలనలో వున్నట్లు ఫ్రంట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారి విషయమై కొందరు న్యాయవాదులను సంప్రతించినట్లు అయితే ఇంకాఎట్టి నిర్ణయం గైకొన్నట్లు ఆయన తెలిపారు.

పాతకాంగ్రెస్ నుండి అబుల్ ఘనీ రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 29: లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో గుర్‌గ్గాన్ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న పటౌడినవాబ్‌తో ప్రతిపక్ష కాంగ్రెస్ 'ఒప్పందం' కుదుర్చుకొన్నందుకు నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి రాజీనామా చేస్తున్నట్లు శ్రీ అబ్దుల్‌ఘనీ దర్ తున్న ప్రకటించారు.

గతంలో విదేశ పాలనలో శ్రీ నవాబ్ పూర్వీకులకు సంబంధం కలదని, నవాబ్‌కు వ్యతిరేకంగా తాను పోటీచేస్తానని, లేదా, మరొక అభ్యర్థికి మద్దతు ఇస్తానని శ్రీ దర్ పాత కాంగ్రెస్ అధ్యక్షునికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీదర్ గతంలో గుర్‌గ్గాన్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు స్వతంత్రంగా ఎన్నుకోబడిం అభ్యర్థి. శ్రీ నవాబ్‌గుర్‌గ్గాన్‌నుండి విశాల హర్యానాపార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

నక్సలైట్ పోస్టర్లు అంటిస్తున్న విద్యార్థుల అరెస్టు

లూధియానా, జనవరి 29: నగరంలో 23వతేదీ అర్ధరాత్రి గోడలపై నక్సలైట్ పోస్టర్లు అంటిస్తుండగా, పోలీసులు ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు.

హర్జిత్‌సింగ్, జస్‌బీర్‌సింగ్ అనే ఇరువురు పంజాబ్ వ్యవసాయ విద్యాలయానికి చెందినవారు. ఆ యూనివర్సిటీకే చెందిన మరి ఇద్దరు విద్యార్థులను నిన్న సాయంత్రం అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసుసూపరింటెండెంట్ శ్రీ హెచ్. యస్. పెథిన్ తెలిపారు.

స్థానిక కళాశాల విద్యార్థులు కొందరినుంచి నక్సలైట్ ప్రచారసాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

నాగపూర్ మాజీ మేయర్ మృతి

నాగపూర్, జనవరి 29: నాగపూర్ మాజీ మేయరు అధికార కాంగ్రెస్‌కు చెందిన శ్రీ సుపుర్ణే నిన్న ఉదయం ఇక్కడ మరణించారు.

ఆయనకు హృద్రోగంరాగా నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు.

లోక్‌సభకు నాగపూర్‌నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయగలనని ఆయన ప్రకటించారు.



నేడు, రేపు 3 ఆటలు

క్రిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తూంది!

గ్రేట్ ఓరియంటల్ సర్కస్

కాకినాడ మున్సిపల్ ఆఫీసు దగ్గర (ఫోన్: 742)

మ్యాటినీ 2—45 సా. 6—00 రా. 9—15 గం. కు

★ ఎరీనాలో ఒకేసారి 18 సింహములు, పులులు చేయు అనేక విన్యాసములు.

★ అంతర్మధ్యంలో చీకటిలో వూయల మీద ప్రదర్శనలు.

★ బాలికచే 40అ. జీపు జంపు, ఇంకా ఎన్నెన్నో ఫీట్లు గలవు.

ప్రతి రోజూ ఉ. 8గం.నుండి 11—30 గంటలవరకు స్పెషల్, 1వ క్లాసుకు అడ్వాన్సుగా టిక్కెట్లు అమ్మబడును.

ఫిబ్రవరి 25 విడుదల!

ఉదయం ఆటతో ప్రారంభం!

అశోక్ మూవీస్

పవిత్రబంధం

దర్శకుడు: వి. మధుసూదనరావు
నిర్మాత: టి. గోవిందరాజన్
రచన: ఆరుద్ర
సంగీతం: రాజేశ్వరరావు
ఫోటోగ్రఫీ: కె.ఎస్. రామకృష్ణరావు

నవయుగ

సోల్ డిస్ట్రిబ్యూటర్సు: అనిల్ ప్రభాస్ ఎంటర్ ప్రైజస్

NVKR.

Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published at Vijayawada-3. Editor: P. NAGESWARA RAO.

ANDHRA PRABHA, VIJAYAWADA
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA, BANGALORE
ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY ★ Regd. No. H-4

ఆరోగ్యమే మహాభాగ్యము
అట్టిదానిని ఆయుర్వేదౌషధములు సేవించుటవలన పొందవచ్చును.
ఆయుర్వేదౌషధములు
శాస్త్రీయముగా తయారుచేయు సంస్థ.
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము.
చింతలూరు. ఆలమూరు పోస్టు. తూర్పుగోదావరిజిల్లా.
ఆంధ్రదేశమందంతటను బ్రాంచీలు, ఏజన్సీలు కలవు.

ఆంధ్రప్రభ
ఎడిటర్ : పండితారాధ్యుల నాగేశ్వరరావు
సంపుటి : 36 సంచిక : 29 విజయవాడ 31-1-1971 ఆదివారం 12 పేజీలు: 15 పైసలు

రుచికరమైన వంటలకు
మా బాలాజీ బ్రాండ్
మైదా, రవ్వ, అట్టా
ఎల్లప్పుడు వాడండి
ది ఈస్ట్ కోస్ట్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తాడేపల్లి (గుంటూరు జిల్లా)
పశువులకు, ఎరువులకు శ్రేష్ఠమైన గోధుమ తవుడు దొరకును.

లాహోర్‌కు మళ్ళించిన ఇండియా ఫోకర్ విమానం విడుదల

శ్రీనగర్‌నుంచి జమ్మూకు వస్తుండగా 'అల్ ఫతా' దుండగుల చర్య

ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పాకిస్తాన్ రేడియో ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 30 : శ్రీనగర్ నుంచి జమ్మూకు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫోకర్ ఫ్రెండ్ షిప్ విమానాన్ని నేటి మధ్యాహ్నం కొందరు వ్యక్తులు బలవంతంగా లాహోర్‌లో దింపారు. అయితే ఆ విమానాన్ని, అందులోగల 33 మందిని పాకిస్తాన్ నేటి సాయంత్రం విడుదల చేసింది. నేడీ విమానం మళ్ళింపునకు 'అల్ ఫతా' కారణమై వుండవచ్చునని అనుమానిస్తున్నారు.

విమాన ప్రయాణికులలోనే ఇద్దరు ప్రయాణికులు పైలట్‌కు పిస్టల్ చూపి బెదిరించి విమానాన్ని పాకిస్తాన్‌కు మళ్లించినట్లు తెలుస్తున్నది.

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులను హత్య చేయడానికి పథకాలు వేసిన 'అల్ ఫతా' ముఠాను భారత ప్రభుత్వం ఇటీవల కనుగొనడానికి నేడీ విమానం మళ్లింపుకు సంబంధం వున్నట్లు పరిశీలకులు మొదట అనుకున్నారు.

అసలీ విమానం ఢిల్లీ — చండీఘర్, అమృతసర్, జమ్మూ — శ్రీనగర్ల మధ్య తిరిగేది. ఇది నేటి ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి వెళ్లింది. ఇది తిరిగి శ్రీనగర్‌నుంచి తిరిగి జమ్మూకు బయలుదేరినప్పుడు మళ్లించబడింది.

ఫోకర్ ఫ్రెండ్ షిప్ విమానం శ్రీనగర్‌లో 11—30 గంటలకు బయలుదేరింది. ఇందులో 29 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది వున్నారు.

జమ్మూ విమానాశ్రయం కంట్రోల్ టవర్‌కు ఈ విమానం పైలట్ మధ్యాహ్నం 12—28 గంటలకు చివరిసారిగా పంపిన సందేశంలో మూడు, నాలుగు నిముషాలలో విమానాశ్రయంలో దిగనున్నట్లు తెలిపారు.

తర్వాత రేడియో సంబంధాలు లేవు. అధికారులు లాహోర్ విమానాశ్రయంలో సంబంధాలు పెట్టుకున్నారు.

● విమానం మధ్యాహ్నం 1—25 గంటలకు లాహోర్ విమానాశ్రయంలో దిగినట్లు తెలిసింది.

విమానం బలవంతంగా లాహోర్ విమానాశ్రయానికి మళ్లించబడినట్లు భారత ప్రభుత్వం ధ్రువపరచింది.

అధికారులు మొదట విమానం మళ్లించబడిందేమో ధ్రువపరచలేదు. నిన్నటినుంచి జమ్మూ కాశ్మీర్‌లో దట్టంగా మంచు క్రమ్ముకొని రాకపోకలు నిలిచి పోయినవి.

అయితే ఈ విమానం జమ్మూకు వస్తూవుండగా పైలట్ తన విమానాన్ని ఎవరో బలవంతంగా మళ్లిస్తున్నట్లు ఒక సందేశం పంపినట్లు తెలుస్తున్నది.

ఈ విమానం మొదట దక్షిణంగాను, తర్వాత జమ్మూకు 82 మైళ్ళ దూరంలోగల లాహోర్ విమానాశ్రయానికి మళ్లించబడింది.

ఈ విమానం లాహోర్ పైపు దక్షిణంగా వెళ్లవలసిన అవసరం లేదని మొదట అధికారులు తెలిపారు.

ఇండియా విమానం ఒకదానిని గగనతలంలో మళ్లించడం ఇదే ప్రథమం.

ఈవిమానం మళ్లించిన పరిస్థితులు, కారణాల గురించి తెలుసుకోవడానికి భారతప్రభుత్వ అధికారులు పాకిస్తాన్ అధికారులతో సంబంధాలు పెట్టుకున్నారు.

ఆ తర్వాత విమానం లాహోర్‌లో దిగినటు తెలిసింది.

ఈ విమానంలోని 29 మంది ప్రయాణికులలో ఒక్క స్త్రీ మాత్రమే వుంది. ఆమె పేరు శ్రీమతి శైలా కౌల్. శ్రీనగర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ యన్. అహమ్మద్ కూడా ప్రయాణికులలో వున్నారు.

ఇక ముగ్గురు విమాన సిబ్బందిలో ఎయిర్ హోస్టెస్ కుమారి కిరన్‌కోహ్లీ ఉన్నారు.

నేడీ విమానం మళ్లింపునకు, ఇటీవల కాశ్మీర్ పోలీసులు కనుగొన్న 'అల్‌ఫతా' సంస కారణమై వుండవచ్చునని అనుమానిస్తున్నారు

(మిగతా 4వ పేజీలో)

లాహోర్‌నుండి విమానం తిరుగు ప్రయాణం

కరాచీ, జనవరి 30 : కాశ్మీర్ నుంచి విశ్బంథంగా లాహోర్ కు తరలించిన భారత విమానం బయలుదేరినట్లు పాకిస్తాన్ రేడియో ప్రకటించింది. విమానం తరలించడానికి బాధ్యులయిన ఇద్దరు దుండగులు మాత్రం అందులో లేరు.

లాహోర్‌లో విమానం దిగిన తరువాత దానిని ప్రేల్చివేస్తామని ఇద్దరు దుండగులు బెదిరించారు. అయితే వారి ప్రయత్నం నెరవేరలేదు. విమానం తరలించడానికి తమదే బాధ్యత అని జమ్మూ—కాశ్మీర్ విమోచనసంస్థ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

ఈ వ్యవహారంలో పాకిస్తాన్ పౌరులకు సంబంధం లేదని పైలట్ ప్రతినిధి అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కాశ్మీర్ విమోచన ఫ్రంట్ ప్రకటనపై ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు.

ఫిరోజ్‌పూర్, జనవరి 30: ఇక్కడకు సమీపంలోని లాహూర్ వద్ద ప్రత్యర్థివర్గాల ప్రజలకు మధ్య నిన్న రాత్రి జరిగిన సంఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు.

తమిళనాడు కొత్తకాంగ్రెస్ నాయకులపై తిరుగుబాటు

డి. ఎం. కె. తో ఒప్పందంపట్ల పార్టీసభ్యుల ఆగ్రహావేశాలు

మద్రాసు, జనవరి 30: తమిళనాడులో సీట్ల సర్దుబాట్లపై డి. ఎం. కె. తో కొత్త కాంగ్రెస్ నాయకులు కుదుర్చుకున్న ఒప్పందం కొత్త కాంగ్రెస్ కార్యకర్తలకు పూర్తిగా అసంతృప్తిని కలిగించింది. పార్టీ రాష్ట్ర నాయకులపై పలువురు కార్యకర్తలు ఆగ్రహావేశాలను ప్రకటిస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకోనటం ద్వారా కాంగ్రెస్ నాయకులు డి. ఎం. కె. కి లొంగిపోయినారని, తమ పార్టీని మోసం చేశారని పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఎ. ఐ. సి. సి. సభ్యులు విమర్శించారు.

డి. ఎం. కె. తో ఈ ఒప్పందం కుదుర్చుకొన్న కొత్త కాంగ్రెస్ నాయకులను పార్టీ కార్యకర్తలు తొలగించగలరని, అది సాధ్యం కాకపోతే కార్యకర్తలే పార్టీనుండి రాజీనామాలు చేయగలరని మధురై కి చెందిన కొత్తకాంగ్రెస్ నాయకుడు శ్రీ మారన్ ప్రకటించారు. లోకసభకు పోటీ చేయాలని ఆశపడుతున్న కొద్దిమంది పెద్దలకోసం నాయకులు తమ పార్టీని డి. ఎం. కె. కు అమ్మివేశారని ఆయన అన్నారు.

పార్టీకార్యకర్తల సమావేశం

తమిళనాడులో కొత్త కాంగ్రెస్ జిల్లా శాఖల అధ్యక్షులు, ఎ. ఐ. సి. సి. సభ్యులు దాదాపు 60 మంది నేడు మద్రాసులో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమై శ్రీ సి. సుబ్రహ్మణ్యం, శ్రీ స్వామినాథన్ తమ పదవులకు రాజీనామా సమర్పించాలని కోరుతూ తీర్మానించారు. రాష్ట్రంలో తమ పార్టీ శాసనసభకు పోటీచేయరాదని, 10 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నందుకు వీరు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యవర్గంతో సంప్రదించకుండానే ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోనటం ద్వారా నాయకులు పార్టీని

(మిగతా 3వ పేజీలో)

డి. ఎమ్. కె. ఒత్తిడికి అధికార కాంగ్రెస్ లొంగుబాటు

అసెంబ్లీకి పోటీ చేయబోమన్న షరతుపై ఒప్పందం; 10లోక్‌సభస్థానాలకుమాత్రమేపోటీ

మద్రాసు, జనవరి 30: రానున్న ఎన్నికలకు తమిళనాడులో సీట్ల సర్దుబాట్ల విషయంపై, డి. ఎమ్. కె. నాయకులకు, కొత్త కాంగ్రెస్ నాయకులకు మధ్య నేటి ఉదయం జరిగిన సంభాషణలలో ఒక ఒప్పందం కుదిరింది. ఈఒప్పందం ప్రకారం తమిళనాడులో అధికార కాంగ్రెస్ 10 లోక్‌సభ స్థానాలకు పోటీచేస్తుంది. అసెంబ్లీ స్థానాలకు మాత్రం కొత్త కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టదు.

కొత్త కాంగ్రెస్‌కు కేటాయించబడిన 10 లోక్‌సభ స్థానాల వివరాలు ఇవి: కరూర్, మధురై, తిరుత్తని, కడలూర్, మెట్టూరు, పాండిచేరి, టెన్‌కాసీ, డిండిగల్, కృష్ణగిరి, శివకాసి.

పైస్థానాలలో కరూర్, మధురై, దిండివనం, కృష్ణగిరి, శివకాశి నియోజకవర్గాల నుంచి డి. ఎమ్. కె. తన అభ్యర్థులను ఉపసంహరించుకొంటుంది. ఈ అయిదు స్థానాలకు డి. ఎమ్. కె. ఇంతకుముందే తన అభ్యర్థులను ప్రకటించింది. ఈస్థానాలు ఇప్పుడు కొత్త కాంగ్రెస్‌కు వదలిపెట్టబడతాయి.

ఒప్పందంపై తమిళనాడు అధికార కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ఆర్. వి. స్వామినాథన్, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్. కరుణానిధి, శ్రీ ఎ.ఆర్. వెడంచెజియన్ సంతకాలు చేశారు.

ఉభయపక్షాలమధ్య తిరిగి సంప్రదింపులు సాగించడానికి తుదిక్షణంలో నిన్న అర్థరాత్రి ఢిల్లీనుంచి జరిగిన ప్రయత్నాల దృష్ట్యా ఈ ఒప్పందం సాధ్యమయిందని శ్రీ కరుణానిధి పత్రికా విలేఖరులకు చెప్పారు.

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా ఈ విషయంలో జోక్యం కల్పించుకొన్నట్టు వెలువడిన వార్తలను గురించి ప్రశ్నించగా శ్రీ కరుణానిధి ఇలా అన్నారు:

"ఆ విషయం మీకు తెలిసినదే. ఫ్రంట్ ప్రయోజనాలకోసం మేమందరం కలిసి కృషి చేయాలని కోరుతున్నాము".

డి. ఎమ్. కె. నాయకత్వంలో గత ప్రొగ్రెసివ్ ఫ్రంట్ అభ్యర్థుల విజయం కోసం ఉభయపార్టీలు కలిసి కృషిచేయడానికి దీక్ష వహించాయి.

సీట్ల సర్దుబాట్లపై గత 20 రోజులుగా ఉభయ వర్గాల మధ్య జరుగగా అనేక సమావేశాల అనంతరం ఎట్టకేలకు నేడు ఈ ఒప్పందం కుదిరింది. అధికార కాంగ్రెసు నాయకులు మొదట్లో ఈ చర్చలు సంతృప్తికరంగా వున్నట్టు ప్రకటించినా, తర్వాత ప్రతిష్టంభన ఏర్పడి, కొత్త కాంగ్రెసు చివరికి ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించుకోవలసి వచ్చింది. అయితే నేటి సంభాషణలలో ప్రతిష్టంభన తొలగిపోయి కొత్త కాంగ్రెసు "ఒంటరి తనం" నుంచి బయటపడ గలిగింది.

ఫ్రంట్ స్థాయిలో సర్దుబాటు కుదుర్చుకోవడానికి అధికారం యివ్వబడిన కొత్త

(మిగతా 3వ పేజీలో)

పోటీచేయరాదని సుబ్రహ్మణ్యం నిర్ణయం

మద్రాసు, జనవరి 30: రానున్న మధ్యంతర ఎన్నికలలో పోటీ చేయరాదని నిర్ణయించుకొన్నట్టు కొత్త కాంగ్రెసు నాయకుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం నేడు ప్రకటించారు.

ప్రత్యేకించి ఒక నియోజక వర్గానికి తనను పరిమితం చేయడం తనకు ఇష్టం లేదని, డి.ఎం.కె., కొత్త కాంగ్రెసు నాయకుల మధ్య నేడు కుదిరిన ఒప్పందం దృష్ట్యా రానున్న ఎన్నికలలో పోటీ చేయరాదని తాను నిర్ణయించుకున్నట్టు శ్రీ సుబ్రహ్మణ్యం పత్రికా వార్తకు చెప్పారు.

శ్రీ సుబ్రహ్మణ్యం లోగడ కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేయడానికి తాను యిష్టపడుతున్నట్టు ప్రకటించారు. అయితే నేటి ఒప్పందం క్రింద కొత్త కాంగ్రెసుకు కేటాయించిన 10 స్థానాలలో కోయంబత్తూరు లేదు.

ప్రస్తుత ఒప్పందం తమకుసంతృప్తి కలిగించిన కారణంగానే, ఎన్నికలలో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించగా తన నిర్ణయాన్ని ఆ విధంగా అన్వయించి చూడడం సముచితం కాదని శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు.

అధిష్ఠాన వర్గం [illegible] ప్రస్తుత ఒప్పందం జరిగిందని శ్రీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

అయితే నేటి సంభాషణలకు తామెందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా "చర్చలలో పాల్గొనడానికి ప్రత్యక్షంగా హాజరు కావలసిన అవసరం లేదు" అని శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు.

తక్కువ సీట్లు కేటాయించబడడాన్ని బట్టి ప్రస్తుత ఒప్పందం పార్టీ కార్యకర్తలలో ఆశాభంగం కలిగించే మాట నిజమేనని శ్రీ సుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందానికి జరిగిన నిర్ణయం సరియైనదేనని తాను భావిస్తున్నానని, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తించగలరనే ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

గయానా ప్రధాని శ్రీ బర్న్‌హామ్, శ్రీమతి బర్న్‌హామ్ గురువారం నాడు ఢిల్లీ రాగానే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్ సింగ్, ఢిల్లీ మేయర్ శ్రీ హంసరాజ్ గుప్తాలకు, ప్రధాని వారిని పరిచయం చేస్తున్న దృశ్యం.

రు. 87 కోట్ల మేరకు రాష్ట్ర వార్షిక ప్రణాళిక

ప్లానింగ్‌కమిషన్ ప్రతిపాదన: రు. 106 కోట్ల వరకు పెట్టుబడి పెంచాలని ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన

న్యూఢిల్లీ, జనవరి 30:1971—72 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యుదయ్యే ఆర్థిక వనరుల అంచనా ప్రాతిపదికగా ఆ ఏడాదికి రాష్ట్రానికి రు. 87 కోట్ల వార్షిక ప్రణాళికను ప్రణాళికా సంఘం నేడు ప్రతిపాదించింది.

స్వయంగా ఆదాయాన్ని పెంచే మార్గాలు కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుగొనగలిగితే ఆ ఏడాదికి అంతకన్నా పెద్దదైన వార్షిక ప్రణాళిక రాష్ట్రానికి లభించగలదని ప్రణాళికా సంఘం నేడు వెల్లడించింది.

అయితే రాష్ట్రానికి రు. 106 కోట్ల వార్షిక ప్రణాళిక ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కె.వి. నరసింగరావు పట్టుబడుతున్నారు. ఈ రు. 8 కోట్ల ప్రణాళికలో రు 43 కోట్ల మేరకు కేంద్ర సహాయం ఉండగలదని ప్రణాళికా సంఘం ప్రకటించింది

వివిధ స్కీములను రాష్ట్రంలో కొనసాగించడానికి అయ్యేఖర్చుదృష్ట్యా, 1971—72 సంవత్సరానికి కనీస పెట్టుబడి రు 106 కోట్ల మేరకు వుండ గలదని శ్రీ నరసింగరావు సంఘ సభ్యులతో జరిపిన సమావేశంలో అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రు 106 కోట్ల ప్రణాళిక వుండాలని కోరడం దృష్ట్యా ఆ సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను నేడిక్కడ ఖరారు చేయడం సాధ్యపడలేదు.

1971–72 సంవత్సరంలో లభించే ఆర్థిక వనరుల అంచనా ప్రాతిపదికపై రు 48కోట్ల కేంద్ర సహాయంతోపాటు రు 8 కోట్ల పెట్టుబడిని ప్రణాళికా సంఘం ప్రతిపాదించిందని కమిషన్ డిప్యూటీ చైర్మన్ శ్రీ గాడ్గిల్ చెప్పారు. కేంద్ర సహాయాన్ని పెంచే అవకాశం లేదని ఆయన స్పష్టంచేశారు. అదనంగా వనరులను పెంచగల స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వుంటే, వార్షిక ప్రణాళిక పరిమాణాన్ని పెంచడానికి సాధ్యపడుతుందని ఆయనఅన్నారు. అదనపు ఆదాయానికి వనరులు కనుగొనకుండా, ఆ విధంగా పెంచడానికి సాధ్యపడదని ఆయన చెప్పారు

1969—70లో (4వ ప్రణాళిక మొదటి ఏడాది) వార్షిక ప్రణాళికపై వ్యయం రు. 79 కోట్లు. 1970—71లో అంచనా వేసిన వ్యయం రు 85. 8కోట్లు

సమావేశంలో కమిషన్ సభ్యులు శ్రీ ఆర్ వెంకట్రామన్, శ్రీ బి. వెంకటప్పయ్య, ఇతర కమిషన్, రాష్ట్రప్రభుత్వ అధికారులు వున్నారు.

కేంద్ర సహాయం మరికొంచెం పెంచి

71—72 ఏడాదికి రు. 106 కోట్ల వార్షిక ప్రణాళిక ఉండాలని ఆంధ్రప్రదేశ్ నేడు అభ్యర్థించింది. ప్రణాళికా సంఘం సమావేశానంతరం పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ నర్సింగరావు కేంద్ర సహాయాన్ని రు. 48 కోట్లనుండి రు. 50 కోట్లకు పెంచవలసి యుందని అన్నారు.

1969 — 1970లో ప్రణాళికాసంఘం ప్రతిపాదించిన రు. 62 కోట్లకు రాష్ట్రానికి రు. 79 కోట్లు ఖర్చు అయిందనీ, 70—71 లో రు. 80 కోట్లు సూచించగా, రు. 85 కోట్లు వ్యయం అయిందని ఆయన అన్నారు.

నాలుగు పెద్ద ప్రాజెక్టులకు మొత్తం రు. 48 కోట్లు — నాగార్జునసాగర్ రు. 10 కోట్లు, దిగువసీలేరు విద్యుత్ ప్రాజెక్టుకు రు. 10 కోట్లు, పోచంపాడు రు. 6 కోట్లు, కొత్తగూడెం రు. 12 కోట్లు — ఖర్చు అవగలదని ఆయన చెప్పారు.

1971—72వార్షిక ప్రణాళికలోతెలంగాణా ప్రాంతానికి రు. 9 కోట్లు ఖర్చు చేయాలన్న యోచన గలదని ఆయన అన్నారు.

మునిసిపల్ పాఠశాలలు మూతపడే ప్రమాదం

సకాలంలో గ్రాంట్లు అందజేయాలని చైర్మన్ల మండలి విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 30 : మునిసిపాలిటీలకు రావలసియున్న విద్యా సంబంధమైన గ్రాంట్లు సకాలంలో విడుదల చేయవలసినదని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ అధ్యక్షుల మండలి కార్యవర్గం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

గ్రాంట్లు అందనిచో పాఠశాలలు ఇక ముందు నడిచే స్థితిలో లేవని కార్యవర్గం స్పష్టం చేసింది.

మునిసిపల్ అధ్యక్షుల మండలి కార్యవర్గం నేడిక్కడ సమావేశమైంది. ఈ మేరకు ఒక తీర్మానం కూడా ఆమోదించింది. బకాయిలు చెల్లించడానికై సకాలంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకొననిచో మునిసిపాలిటీలు విధిగా పాఠశాలలు మూసివేయవలసి వస్తుందని తీర్మానం స్పష్టం చేసింది.

తిరుపతి మునిసిపాలిటీ అధ్యక్షుడు శ్రీ పి. ఎస్. గురవారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

రహదారి రోడ్ల ప్రక్కల ఆక్రమణలను తొలగించే అధికారం రెవిన్యూశాఖకు బదులు మునిసిపాలిటీలకు అప్పగించాలని, అలా అయితే ఆక్రమణలు తొలగించడానికి త్వరిత గతిని చర్యలకు వీలవుతుందని ఈ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

విశాఖపట్నం మునిసిపల్ చైర్మన్‌ను పట్టణ ప్లానింగ్ ట్రస్టు, పోర్టు ట్రస్టు ఎక్స్ అఫీషియో సభ్యుడుగా నామినేట్ చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ కార్యవర్గం మరొక తీర్మానం ఆమోదించింది.

ఎం.టి. రాజుకు పోటీగా అమ్మన్న రాజా: పాత కాంగ్రెస్ జాబితా

రాజంపేటనుంచి యశోదా రెడ్డి, భద్రాచలంనుంచి వాణీ రమణారావు పోటీ

హైదరాబాద్, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ పాత కాంగ్రెస్‌కమిటీ నేడు లోక్‌సభ ఎన్నికలలో మిగిలిన పది స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నేడు ప్రకటించిన ఈ జాబితాలోని 10 మందిలో ముగ్గురు సభ్యులు రద్దుఅయిన లోక్‌సభలో సభ్యులే.

వారు: డాక్టర్ డి. యస్. రాజు (రాజమండ్రి), శ్రీ యస్.పి. చెంగల్రాయ నాయుడు(చిత్తూరు), శ్రీ ఆర్. దశరథరామిరెడ్డి(కావలి).

రాజమండ్రి నుంచి డాక్టర్ డి. యస్. రాజు, అమలాపురం నుంచి శ్రీ పి. గోపాలకృష్ణ, నర్సాపూర్‌నుంచి శ్రీమతి అమ్మన్నరాజా, భద్రాచలంనుంచి శ్రీమతి వాణీరమణారావు, కావలినుంచి శ్రీ ఆర్. దశరథ రామిరెడ్డి, చిత్తూరునుంచి శ్రీ యస్.పి. చెంగల్రాయనాయుడు, రాజంపేటనుంచి శ్రీమతి యశోదారెడ్డి, కడపనుంచి శ్రీ వేటూరి రామిరెడ్డి, హిందూపూర్‌నుంచి శ్రీ పాముదుర్తి రవీంద్రరెడ్డి, ఖమ్మంనుంచి శ్రీ జి. సత్యనారాయణరావులను ఎన్నిక చేశారు.

విజయవాడ, నరసరావుపేట, నంద్యాల, అనంతపూర్‌ల పోటీ చేసే పాత కాంగ్రెస్ అభ్యర్థులపేర్లను ఈ కమిటీ తర్వాత ప్రకటిస్తుంది.

నేటి జాబితాలో ఒక విశేషం శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వాణీరమణారావు భద్రాచలం నియోజకవర్గం నుంచి తన సోదరి అయిన శ్రీమతి బి.కె. రాధాబాయ్(కొత్త కాంగ్రెసు) తో పోటీ చేయడం.

అలాగే హిందూపూర్‌లో శ్రీ పి. రవీంద్రరెడ్డి, తన సోదరుడైన శ్రీ పి. బయ్యాపరెడ్డి(కొ. కాం)తో పోటీ చేస్తున్నారు.

రాజ్యసభ సభ్యురాలైన శ్రీమతి యశోదారెడ్డి ఈసారి లోక్‌సభకు పాత కాంగ్రెస్ తరపున రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర డిప్యూటీ మంత్రి డి. పార్థసారథి కూడా అక్కడి నుంచి కొత్త కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అమలాపురం నియోజకవర్గంలో కేంద్ర స్టేట్‌మంత్రి శ్రీ బి. యస్. మూర్తితో శ్రీ పి. గోపాలకృష్ణ పోటీచేస్తారు.

నరసాపూర్ నుంచి పోటీ చేయడానికి అధికారకాంగ్రెస్ నిర్ణయించిన శ్రీ ఎం.టి. రాజాతో పోటీకి పాతకాంగ్రెస్ శ్రీమతి అమ్మన్నరాజాను నిర్ణయించింది. శ్రీ ఎం.టి.రాజా ఈఎన్నికలలో పోటీకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.

తెలంగాణాకు చెందిన ఖమ్మంలో కొత్త కాంగ్రెస్ తరపున తిరిగి పోటీ చేస్తున్న శ్రీ శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మకు పోటీగా పాత కాంగ్రెస్ అసెంబ్లీ సభ్యుడు శ్రీ జి. సత్యనారాయణను నిర్ణయించారు.

బెంగాల్‌లో నక్సలైట్ల కిరాతక చర్యలు

24 గంటలలో 8 మంది దారుణహత్య

కలకత్తా, జనవరి 30 : నిన్న రాత్రి, నేడు పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాలలో ప్రజ్వరిల్లిన దౌర్జన్యాలలో ఒక స్కూలు టీచర్‌తో సహా 8 మంది మరణించారు.

25 ఏండ్ల యువకుని ఎవరో దుండగులు దారుణంగా హత్య చేశారు. అతని శవం ఎంటాలీ ప్రాంతంలో దొరికింది. గొంతుమీద బలమైన గాయా లున్నాయి.

ఆ యువకుడు పోలీసు సిబ్బందికి చెందినవాడని దుండగులు భావించి ఉండవచ్చునని డిటెక్టివ్‌శాఖ డిప్యూటీ పోలీసు కమీషనర్ శ్రీ దేవీరాయ్ నేడు విలేఖరులకు తెలియజేశారు

అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నారాయణచంద్ర ముఖర్జీ (36) పాల డిపో నుంచి పాలు కొనుక్కుని తన యింటికి వెడుతుండగా దుండగులు కత్తితో పొడిచారు. ఆయన ఆసుపత్రిలో మరణించారు.

ఖరదాలో ఒక వర్తక వ్యాపారిని కాల్చి చంపారని, 24 పరగణాల జిల్లాలో మరొక యువకుని పొట్టన పెట్టుకున్నారని పోలీసులు తెలియజేశారు.

వర్తక వ్యాపారి హత్య సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేశారు.

(మిగతా 3వ పేజీలో)

ఆడపిల్లలకు చదువు అవసరమా?
శ్రీమతి శ్రీదేవి.బి.ఏ.బి.యల్ గారి అభిప్రాయం
ఆడపిల్లలకు చదువు అక్కర్లేదని నేననడంలేదు- ఉన్నవాళ్ళు, ఎంతపెద్ద చదువులైనా చదివించుకోవచ్చు- కానీలేనివాళ్ళు అప్పులుచేసి తాహతుకు మించిన చదువులు చెప్పించడంకన్న, పెళ్లి పేరంటంచేసి పంపించడం మంచిది-
ఒక ఆడపిల్ల ఒకడాక్టరు కావచ్చు, లాయరు కావచ్చు, మరేదైనా కావచ్చు! కాని ఒకసారి పవిత్రమైన మాంగల్యంతో, పారాణి కాళ్లతో, అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత, ఆమె డాక్టరుగాదు- లాయరుగాదు- ఆ ఇంటి గౌరవం నిలబెట్టే కోడలు! భర్త కష్ట సుఖాలు పంచుకునే భార్య! పిల్లలను తీర్చి దిద్దే తల్లి! ఆ ఇంటి మహాలక్ష్మియై, అక్కడే తనువు చాలించే పుణ్యవతి!!

ఫిబ్రవరి 4న వస్తున్నారు!
యస్.వి.యస్. ఫిలింస్
నిండు దంపతులు
నిర్మాత: యం. జగన్నాథరావు దర్శకత్వం: కాశీనాథుని విశ్వనాథ్ బి.ఎ.
JOTHEE

సాధారణనామ సంవత్సర
మాఘ శుద్ధ పంచమి
1971 జనవరి 31, ఆదివారం
పంచమి సా. 5-54 వరకు
ఉత్తరాభాద్ర సా. 4—39 వరకు
వర్జ్యం తె. 3-54 మొ 5-24 వరకు

శ్రద్ధాపూర్వక ప్రయత్నమే బలప్రదాయకం

మనం చేయవలసిన్న కార్యముపైన,ఆ సాధనకు మనం ఉపకరణ మాత్రుల మనే భావముపైన, ఉపకరణముగా మనల వినియోగించుకొనెడి ఈశ్వరునిపైన అత్యంత శ్రద్ధతో మనం ముందుకు సాగడం మొదలుపెట్టినప్పుడు, మనం చేసే ప్రయత్నాలు ... శ్రమలను, అపజయములను ఎదుర్కొనే మన ఉద్యమమే, మనకు చాలినంత బలమును ప్రసాదిస్తుంది.

— శ్రీ అరవిందుడు.

ఆంధ్రప్రభ

1971 జనవరి 31, ఆదివారం

ఉగాండాలో సైనిక ప్రభుత్వం

ఆఫ్రికా దేశాలలో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. క్రొత్తగా స్వాతంత్ర్యాన్ని పొంది, ఆర్థిక సమస్యలను పరిష్కరింపలేక, రాజ్యాధికారాన్ని నిలుపుకునేందుకే పాలకవర్గాలు ప్రయత్నిస్తూ వుండటంవలన సైనిక విప్లవాలు విజయవంతం కావడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా వుంటున్నవి. ఈ వారం ఉగాండాలో సైన్యం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం ఆఫ్రికాలో కొన్ని దేశాలలో జరిగిన సంఘటనలనే గుర్తు చేస్తున్నది. సింగపూర్‌లో జరిగిన కామన్వెల్తు ప్రధాన మంత్రుల సమావేశంలో పాల్గొని ఉగాండా అధ్యక్షుడు డాక్టర్ మిల్టన్ ఒబోటే స్వదేశానికి తిరిగి వెళ్ళకముందే సర్వసేనాని జనరల్ ఇడి అమీన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సంఘటనలో ఇజ్రేల్ ప్రమేయం వుందని పదవిని కోల్పోయిన డాక్టర్ ఒబోటే ఆరోపణకు ఆధారాలు కన్పించడం లేదు. పొరుగు దేశమైన టాంజానియా మాత్రం ఇంకా ఒబోటేనే ఉగాండా అధ్యక్షుడుగా పరిగణించుతూ సరిహద్దులకు సేనలను తరలించింది. టాంజానియా సైనిక సహాయంతో డాక్టర్ ఒబోటే తిరిగి అధికారాన్ని పొందడానికి ప్రయత్నించితే దేశంలో అంతర్యుద్ధం ప్రజ్వరిల్లే ప్రమాదం వుంది.

ఉగాండా ఎనిమిది సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యాన్ని పొందినప్పటినుంచీ డాక్టర్ మిల్టన్ ఒబోటే అధికారంలో వున్నా ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమీ మెరుగు కాలేదు. తీవ్రవాద, రాజకీయార్థిక సిద్ధాంతాలను ప్రవచించినా, దేశంలోని విదేశీ బాంకులను, ఇతర వ్యాపార పారిశ్రామిక సంస్థలను స్వాధీనం చేసుకున్నా ఉగాండా ఆర్థిక వ్యవస్థ పటిష్టం కాలేదు. కనీసం దేశంలోని వివిధ తెగలను సమైక్యం చేయడంలో అయినా ఈయన విజయం సాధించలేదు. ఈ ఎనిమిది సంవత్సరాలలోనూ దేశంలోని వివిధ తెగల మధ్య ద్వేషాలు,వైషమ్యాలు పెరిగిపోయినవి. కనుకనే డాకర్ ఒబోటే అధికారం అంతమైనప్పుడు ఉగాండా ప్రజలు ఉత్సవాలు జరుపుకున్నారు.

యదార్థ పరిస్థితులకు, దేశ అవసరాలకు సంబంధంలేని అతివాద ఆర్థిక పథకాలు గాని, రాజకీయ సిద్ధాంతాలుగాని రాజ్యాధికారాన్ని నిలుపుకునేందుకు ఎంతో కాలం తోడ్పడవని ఘనా, ఉగాండా సంఘటనలు నిరూపిస్తున్నవి. స్వపరిపాలనకు, సత్పరిపాలనకు సైనికపాలన ఎంత సమర్థవంతంగా సాగినా ప్రత్యామ్నాయం కాజాలదు. ఈ వారం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న సర్వసేనాని జనరల్ ఇడి అమీన్ వీలైనంత త్వరలో పౌర ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ప్రయత్నించవచ్చును. అయితే స్వాతంత్ర్యం సిద్ధించినప్పటినుంచి నేటివరకూ దేశంలో ఎన్నికలే జరగలేదు. డాక్టర్ మిల్టన్ ఒబోటే స్థానే, దేశంలోని అన్ని తెగల విశ్వాసాన్ని పొందిన నాయకుడు మరొకరు లభించే వరకూ సైనికపాలన తప్పదు.

జనరల్ అమీన్ దేశంలో పౌర ప్రభుత్వాన్ని స్థాపించేలోపున ఎంతో మరమ్మతు కార్యక్రమాన్ని నిర్వహించవలసి వుంటుంది. ఆశ్రిత జన పక్షపాతం, లంచగొండితనం, అవినీతి ప్రభుత్వవర్గాల్లో విపరీతంగా ప్రబలింది. జనరల్ అమీన్‌కు పరిపాలనానుభవం లేకపోయినా ఉగాండా ప్రజల జీవిత పరిస్థితులను మెరుగుపరచడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ఆయన ఏ చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం పూర్తిగా వుంటుంది. అయితే కూలిపోయిన డాక్టర్ ఒబోటే ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టడానికి టాంజానియా గాని, ఇతర ఆఫ్రికా దేశాలుగాని జోక్యం కల్గించుకునే పక్షంలో దేశంలో అంతర్యుద్ధం ప్రజ్వరిలడమే గాక, ఆఫ్రికా రాజ్యాల ఐక్యతకు కూడా భంగం కలగవచ్చును. ఉగాండా కూడా ఘనా మార్గాన పురోగమిందాలని జనరల్ అమీన్ అభిలషిస్తున్నారు. ఇతర ఆఫ్రికా రాజ్యాలు ఆ లక్ష్య సాధనలో జనరల్ అమీన్‌కు తోడ్పడవలసి వుంటుంది.

పశ్చిమ బెంగాల్‌లో వికృత పరిస్థితి

పశ్చిమ బెంగాల్‌లో దౌర్జన్య చర్యలు తగ్గే సూచనలు కన్పించడం లేదు. రాష్ట్ర విధానసభకు, పార్లమెంటునకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగగలవని ఆశించడానికి ఆధారాలు కన్పించడం లేదు. కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు పార్టీలు ఎన్నికలలో పాల్గొంటున్నా, మార్క్సిస్టుల నుంచి విడిపోయిన అతివాదులు మాత్రం ఈ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ప్రశాంతంగా జరిగితే ఎవరికీ బాధ వుండదు. ఎన్నికలను బహిష్కరించవలసిందని ప్రచారం చేసే స్వేచ్ఛ వారికి వున్నది. అయితే నక్సలైట్ల పేరుతో వ్యవహరిస్తున్న ఈ బృందం ఎన్నికలలో పాల్గొనే వారిపై దౌర్జన్యాలు జరపడంవలన రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేకుండా పోతున్నది.

క్రిందటి వారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి వెళ్తున్న మార్క్సిస్టు నాయకులు జ్యోతిబాసు ప్రభృతులపై కొందరు బాంబులు ప్రయోగించారు. పోలింగ్ బాధ్యతలను నిర్వహించవలసిన ప్రభుత్వోద్యోగులు కూడా ఆ పనులను నిర్వహించడానికి వెనుకాడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం అదనంగా పోలీసు దళాలను పంపినా, పరిస్థితులు విషమించే పక్షంలో సైన్యాన్ని కూడా వినియోగించడానికి సిద్ధంగా వున్నా ప్రజలకు, ప్రభుత్వోద్యోగులకు పూర్తి రక్షణను కల్పించడం సాధ్యం గాకపోవచ్చును. రాష్ట్రపతి పాలన ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితి మెరుగు కాలేదు.

యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వ కాలంలో జరిగిన హత్యలను లెక్కకు తీసుకొనకపోయినా, రాష్ట్రపతి పాలన ప్రారంభమైన తరువాత జరిగిన హత్యలు వందల సంఖ్యలోనే వున్నవి. ఈ విషాద పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి? ద్వితీయ ప్రపంచ సంగ్రామం కాలంలో క్షామంవల్ల బెంగాల్‌లో వేలాది ప్రజలు మరణించగా,

ఆ పరిస్థితులకు బాధ్యులైనవారిని బహిరంగంగా ఉరితీయాలని భారతీయ నాయకులు హెచ్చరించారు.ఈ హత్యలను నివారించలేకపోయిన వారికి విధించవలసిన శిక్ష ఏమిటి? ఒక్క రాష్ట్రంలో దౌర్జన్యాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయిన ప్రభుత్వం దేశాన్ని దురాక్రమణనుండి రక్షించ కలుగుతుందా?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడిన పరిస్థితి తీవ్రతను గుర్తించినట్లు కన్పించదు. ఈ అకృత్యాలను నివారించకపోతే ఎన్నికలు సక్రమంగా జరగడం దుర్లభం. ఎన్నికలు జరిగినా ఎందరో బలికావలసి రావచ్చును. రాజకీయ నాయకులకు, ప్రజలకు పోలింగ్ అధికారులకు స్థైర్యం కల్పించవలసిన కనీస బాధ్యతనైనా ప్రభుత్వం నిర్వర్తించలేకపోతే ఎన్నికలను జరిపించినా, ప్రయోజనమూ వుండదు; ఫలితమూ వుండదు.

కాలదోషం పట్టిన సోషలిజం: సిద్ధాంతరీత్యా దాని వైఫల్యాలు

డాక్టర్ ఎస్. పి. అయ్యర్

ప్రజల మనస్సును, ముఖ్యంగా వర్తమాన ప్రపంచంలోని ప్రజానీకాన్ని ఆకర్షించే సోషలిజం సిద్ధాంతాన్ని స్వాతంత్ర్య పిపాసులైన వారెవ్వరూ విస్మరించజాలరు. ప్రగతికి సంబంధించిన సమస్యలకు సోషలిజం అనుగుణంగా లేకపోయినప్పటికీ, దానిని మనం తేలికగా తీసిపారవేయలేము. సోషలిజం సిద్ధాంతాలలో కొన్ని వైవిధ్యాలు వున్నప్పటికీ, సోషలిజం అంతరించలేదు. సోషలిజం సిద్ధాంతాలు ఇప్పటికీ కొనసాగుతునే వున్నవి.

సోషలిజంకూడా ఒక సిద్ధాంతమే. ఇతర సిద్ధాంతాల మాదిరిగానే, వాస్తవ అంశాలతో సంబంధాలు కోల్పోయినప్పటికీ, సోషలిజం ఇంతకాలం మనుగలగడానికి కొన్ని రహస్యాలు వున్నవి. మానవాళి చరిత్రలో సోషలిజం, ఏదో ఒక రూపంలో గాఢంగా పాతుకొనిపోయింది.

"బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్" కాలంలో కూడా సోషలిజంకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు ప్రచారంలో వున్నట్లు మనకు కానవస్తుంది. ఏది ఏమైనప్పటికీ, చారిత్రాత్మకమైన ప్రతి సందర్భంలోను అప్పుడు అమలులోవున్న అసమానతలను "సోషలిజం" తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చింది.

మార్క్సిజం-సోషలిజం

'కాపిటలిజం'లోని అంతర్గత వైవిధ్యాలను ఎత్తిచూపడానికి సోషలిజాన్ని ఒక పరికరంగా వినియోగించడంద్వారా "సోషలిజం సిద్ధాంతా"నికి మార్క్సిజం ఒక కొత్త రూపాన్ని సంతరించింది. సోషలిజమే అంతిమ లక్ష్యంగా మార్క్సిజం జోస్యం చెప్పింది. మార్క్స్ అనుచరులు "సోషలిజం" సిద్ధాంతాన్ని విప్లవ సాధన కార్యక్రమంగా రూపొందించారు.

మార్క్స్ అనుచరులు సోషలిజానికి కొత్త నిర్వచనం ఇచ్చినమీదట, విభిన్నమైన పరిస్థితులకు వర్తింపజేసే విప్లవానికి, ఇతర సైద్ధాంతికవేత్తలు పరస్పర విరుద్ధమైన కొత్త సిద్ధాంతాలను రూపొందించారు. కాలగతిన సోషలిజం అనేక చారిత్రక పరిణామాలుచెంది, తుదకు కొత్త సామాజికవ్యవస్థను సాధించడానికి ఉద్దేశింపబడిన విప్లవ సిద్ధాంతంగా అవతరించింది.

సిద్ధాంతరీత్యా, సోషలిజాన్ని అనుసరించే వారు తమను "ప్రగతిశీలురు"గా చెప్పుకొనడం, దానిని వ్యతిరేకిస్తున్నవారిని "అభివృద్ధి నిరోధకులు"గా అభివర్ణించడం జరుగుతున్నది. భావి సమాజాన్ని రూపకల్పన చేయడానికి, ప్రస్తుత ప్రపంచాన్ని తమ స్వంతసామాజిక వ్యవస్థను సంస్కరించడానికి వారికి సోషలిజం సిద్ధాంతం ఎంతగానో దోహదం చేసింది. అంతేకాకుండా దానివల్ల వారికి తాము చారిత్రక పరిణామ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నామన్న అభిప్రాయంకూడా ఏర్పడింది.

అన్ని సిద్ధాంతాల మాదిరిగానే సోషలిజం పూర్తిగా "కట్టుకథ" ఎంతమాత్రమూ కాదు. కాని అప్పుడది పట్టించే అనేక ప్రాక్టికల్ వాస్తవాంశాలు సోషలిజం సిద్ధాంతంలో నిబిడీకృతమై యున్నవి.

ఇండియాను పరిశీలించిచూస్తే, సోషలిస్టు సిద్ధాంతాలకు రాజకీయపార్టీలు ప్రాతినిధ్యం వహించడం మనకు గోచరిస్తుంది. అనేకమంది తమకు తెలియకుండానే "సోషలిజం" పదాన్ని ఉపయోగిస్తుంటారు.

"ఇంద్రజాలికమైన సోషలిజం పదం" సహాయం లేకుండా తాము మనుగడ సాగించలేమని కూడా కొన్ని ప్రజాస్వామ్య పార్టీలు ప్రగాఢంగా విశ్వసించడం మనకు కానవస్తుంది. ఆ విధంగా సోషలిజం ఒక ప్రమాదకరమైన అర్థాన్ని సంతరించుకొన్నది. తాము సోషలిజానికి భిన్నమైన చర్యలను ప్రబోధించడం, చేయడం జరుగుతున్నప్పటికీ చారూ మజుందార్, జె. ఆర్. డి. టాటా—ఇద్దరు కూడా సోషలిజం పదాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇండియాలో విభిన్నమైన సోషలిస్టు సిద్ధాంతాలు

భారత భూమిలో విభిన్నమైన సోషలిస్టు సిద్ధాంతాలు బలీయంగా పాతుకుపోయాయి. గాంధేయ సోషలిజం, దానితోపాటు దానికి అనుబంధంగా వినోబావే ప్రబోధిస్తున్న "భూదాన్" కూడా దేశంలో ప్రచారంలోవున్నవి. సోషలిజం సిద్ధాంతం క్రింద దేశాభివృద్ధిని శీఘ్రగతిని సాధించవచ్చునని పైన ఉదహరించిన రెండురకాల సిద్ధాంతాలు ప్రబోధిస్తున్నవి. ఇదికాక మరొకరకం సోషలిజంకూడా ప్రచారంలో వున్నది. అదే కాంగ్రెసు సోషలిజం. సోవియట్ యూనియన్ సాధించిన విజయాలు, మార్క్సిజం సిద్ధాంతాల ప్రాబల్యం కాంగ్రెస్ సోషలిజంపై ఎక్కువగా గోచరిస్తుంది. వీటితోపాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా పురాతనమైన సోషలిజాన్ని ప్రబోధిస్తున్నవి. ఇటీవల కొన్ని సంవత్సరాలక్రింద కమ్యూనిస్టుపార్టీ కూడా సి. పి. ఐ., సి. పి. ఎమ్., సి. పి. ఎమ్ (ఎల్) పార్టీలుగా చీలిపోయింది.

మధ్యేమార్గంలోవున్న కాంగ్రెస్ సోషలిజం

ఇండియాలోని విభిన్నమైన సోషలిజాలలో, కాంగ్రెసు సోషలిజంమధ్యేమార్గంలో వున్నదని చెప్పవచ్చు. కాంగ్రెసు సోషలిజం ప్రధానంగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాలను పర్యవేక్షిస్తుంది.

1955 వ సంవత్సరంలో ఆవడిలో జరిగిన ఎ. ఐ. సి. సి. సమావేశంలో "సోషలిస్టు సమాజ సంస్థాపన"యే తమ ముఖ్య లక్ష్యమని కాంగ్రెసు నినాదాలు ప్రారంభించింది. ఆవడి సమావేశంలో చారిత్రాత్మకమైన ఈ క్రిందితీర్మానాన్ని కాంగ్రెసు ఆమోదించింది.

"కాంగ్రెసు పార్టీ నియమావళిలోని 1వ ఆర్టికల్‌లో నిర్దేశించిన లక్ష్యసాధనకు, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో నిర్దేశించిన అంశాలసాధనకు, సోషలిస్టు సమాజ సంస్థాపన లక్ష్యంతో ప్రణాళికా రచన జరగాలి. సోషలిస్టు సమాజంలో ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వం యాజమాన్యంలోను, లేదా ప్రభుత్వం అదుపులోను వుంటాయి. దానివల్ల ఉత్పత్తి శీఘ్రగతిని హెచ్చడంతోపాటు, జాతి సంపదను అందరికీసమానంగా పంపిణీ చేయడానికి వీలుకలుగుతుంది."

సోషలిస్టు సమాజ సంస్థాపనకు అనుసరించవలసిన పద్ధతులనుకూడా ఈక్రింది విధంగా కాంగ్రెసు ఉదహరించింది.

1) ప్రగతి సాధనకు అనుసరించవలసిన మార్గాలు ప్రయివేట్ లాభాలకు దోహదం చేసేదిగా వుండరాదు. సామాజిక అభివృద్ధికి అనుగుణంగా మాత్రమే వుండాలి. అంతేకాకుండా కేవలం జాతీయ సంపదను పెంపొందించడమే కాకుండా జాతీయ సంపదను పౌరులందరికీ సమంగా పంపిణీచేయడానికి తోడ్పడే విధంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించాలి.

2) ఆర్థికాభివృద్ధి సాధనవల్ల లభించే ప్రయోజనాలు సమాజంలోని బలహీన వర్గాలకు చేకూరాలి. దీనితోపాటు ఆదాయాలు, సంపద, ఆర్థికాధికారం కొద్దిమంది చేతులలో కేంద్రీకృతం కావడాన్ని అరికట్టడానికి కృషి జరగాలి.

3) జాతి ప్రయోజనాలదృష్ట్యా ఉత్పత్తికి సంబంధించిన ప్రధానసాధనాలపైన, దేశ సాధన సంపత్తిపై ప్రభుత్వానికి సమర్థవంతమైన కంట్రోలు వుండాలి.

4) సాంఘిక, ఆర్థిక వ్యవస్థలో మార్పు అను శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా మాత్రమే సాధించాలి.

5) ఆర్థిక, రాజకీయాధికారాలను మిక్కిలి జాగరూకతతో ప్రభుత్వం వికేంద్రీకరించాలి. ఉపపరిశ్రమలు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి, గ్రామాలలో స్వయంపరిపాలనా వ్యవస్థను నెలకొల్పాలి.

ఇండియా ఆర్థిక సమస్యల పరిష్కారానికి రూపొందించిన లిబరల్ విధానం పైననే కాంగ్రెసు బలం ఆధారపడివున్నది. అందువల్లనే రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాన్ని ఈ క్రిందివిధంగా వివరించడం జరిగింది.

"సోషలిస్టు సమాజ సంస్థాపన లక్ష్యాన్ని నిర్దిష్టమైన లేదా సంక్లిష్టమైన పథకంగా పరిగణించరాదు. ఏ సిద్ధాంతంలోను "సోషలిస్టు సమాజ సంస్థాపన" బలీయంగా నిబిడీకృతమై యుండలేదు. ప్రతి దేశంకూడా తన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగాఅభివృద్ధి చెందాలి. చారిత్రకపరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక, సాంఘిక విధానాన్ని కాలానుగుణంగా మార్పుచేయాలి. ఆర్థికవ్యవస్థ మార్పులకతీతంగా వుండడం వాంఛనీయంకాదు. అదే విధంగా ప్రభుత్వరంగ విస్తరణ లక్ష్యం అధికార కేంద్రీకరణకారాదు. నిరయాధికారం కూడా ఏ విధంగాను కేంద్రీకృతం కావడం అంతకంటే వాంఛనీయంకాదు అందువల్ల నిర్దిష్టమైన మార్గదర్శకత్వం, కొన్ని ప్రాథమిక విలువలపట్ల గౌరవం కలిగి వుండడం అత్యంత ముఖ్యమైనది.

గత అనుభవాలదృష్ట్యా, ఏ సంస్థలనయినా, సంఘాలనైనా అనుసరించడం, వాటి నియమావళిని ఆమోదించడం ఎంతగానో అవసరం. నిర్దేశించిన లక్ష్యాల సాధనలోనే "సోషలిజం" విజయం నిబిడీకృతమైయున్నది. ప్రజ జీవన ప్రమాణాలను హెచ్చించడం, అందరికీ విస్తృతావకాశాలను సమకూర్చడం, వెనుకబడివున్న వర్గాలకు కూడా సమానావకాశాలు కల్పించి ప్రోత్సహించడం, సమాజంలోని అన్ని వర్గాలలో తాముకూడా సాంఘికాభివృద్ధి సాధనలో పాలుపంచుకొంటున్నామన్న భావాన్ని పెంపొందించడంపైననే "సోషలిజం" సిద్ధాంత విజయం ఆధారపడివుంది.

ఆర్థికవ్యవస్థలో వివిధ రంగాల మధ్య సంఘర్షణ

ఈ క్రింది ఉదహరించే పేరాగ్రాఫ్ అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సమస్యల పరిష్కారానికి అనుసరించవలసిన విధానాల గురించి దీనిలో వివరంగా అభివర్ణించడం జరిగింది. ఈ విధానం బహుశా సంస్కరణ వాదులెవ్వరూ తీవ్రంగా విబేధించకపోవచ్చు.

ఆర్థిక వ్యవస్థలో విభిన్నమైన రంగాల అభివృద్ధికి సంబంధించిన వ్యూహాన్ని ప్రశంసనీయమైనరీతిలో ఈ విధానం సమర్థిస్తున్నది. అయితే కాంగ్రెసు ఆర్థికవిధానంలోని తదితర పరిణామాలు, కాంగ్రెసు ఆశయాలకుపూర్తిగా విభిన్నంగా వున్నవి.

సోషలిజం ఇప్పుడు ఓట్లను సాధించే పరికరంగా మాత్రమే ఉపకరిస్తున్నది. ఓటర్లను తమవైపు ఆకర్షించుకోడానికి కాంగ్రెసు రాజకీయవేత్తలు "సోషలిజం"ను ఒక ఇంద్రజాలిక పదంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించినంతవరకు ప్రయివేట్ రంగానికి గుర్తింపు కొనసాగుతుంది. క్రమేణా ప్రభుత్వ రంగంపరిధి విస్తృతమై,ప్రయివేటురంగం అంతరించిపోతుంది. ప్రయివేట్ రంగానికి గుర్తింపు వుండగలదని కాంగ్రెసు రాజకీయవేత్తలు చెబుతున్నప్పటికీ, క్రమేపీ ప్రయివేట్‌రంగం అంతరించిపోయే అవకాశమున్న దృష్ట్యా, పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు కలవరంచెందడంతో "ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల మధ్యసంఘర్షణ"కు తావు ఏర్పడింది. భారత ప్రణాళికా రచనలో ఇది అత్యంత ప్రమాదకరమైన అంశంగా పరిణమించింది.

కాంగ్రెసు విధానాలు వామపక్షానికి మొగ్గుచూపడం ప్రారంభమయింది. అయితే పార్టీలో అసమైక్యత, కేంద్ర, రాష్ట్ర నాయకులమధ్య అంతర్గత విబేదాలు, సిద్ధాంతాల అమలులో పార్టీ బలహీనత, నిర్దిష్టమైన విధానాలకు కట్టుబడి వుండక పోవడంవల్ల, భారత ప్రణాళికా రచనలో "అవాస్తవికత" మనకు హెచ్చుగా కానవస్తున్నది.

కాంగ్రెసు నాయకులు బిగ్గరగా సోషలిజం గురించి, ప్లానింగ్ గురించి గొంతెత్తి ఘోషిస్తున్నారు. కాని ఆచరణలోనికి వచ్చేటప్పటికి పరిపాలనా వ్యవహారాల నిర్వహణలో "అరాచకత్వం" పుష్టింపబడింది.

1969 లో కాంగ్రెసు సంస్థ రెండుగా చీలిపోవడం, శ్రీమతి ఇందిరాగాంధీ శాంతియుతంగా అనుసరించిన "పార్టీ విప్లవం" వల్ల అధికారకాంగ్రెసుపార్టీ విప్లవకరమైన విధానాలను అనుసరిస్తున్నట్లు "భ్రాంతి" ప్రజలలో సృష్టింపబడింది. కాంగ్రెసు గతంలో వాగ్దానం చేసిన కార్యక్రమాన్ని మాత్రమే తాను అమలుచేస్తున్నట్లు ప్రధాని ఇందిరాగాంధీ చెప్పుకొనడానికికూడా అవకాశం ఏర్పడింది. ఇండియా ప్రస్తుత వైఖరులు కొనసాగే పక్షంలో దేశంలో శాంతియుతంగా కమ్యూనిజం రావడానికి దోహదం చేస్తుందనడం నిస్సందేహం.

ద్వంద్వార్థాలకు తావిస్తున్న సోషలిజం

దేశంలో శాంతియుతంగా కమ్యూనిజం నెలకొనడానికి దోహదంచేసే లక్షణాలు "సోషలిజం" పదంలోనే నిబిడీకృతమై యున్నవి. "సోషలిజం" పదానికి ఎన్నోఅర్థాలు చెప్పుకొనవచ్చు. ఆర్థిక వర్గాలరద్దు ప్రాతిపదికపై నెలకొల్పబడే "సమాజానికి" సోషలిజాన్ని నిర్వచనంగా చెప్పవచ్చు. ఎందుకంటే సోషలిస్టు సమాజంలో ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ

(మిగతా 10 వ పేజీలో)

ఆషామాషీ

మొన్న గుడివాడలో మా బావమరదితో మాట్లాడుతుండగా పెళ్లిసంబంధాల విషయం వచ్చింది. ఆసందర్భంలో అతడు అన్నాడు. "స్త్రీలు కూడా సంపాదించకపోతే సంసారాలు సాగే పరిస్థితులు కనిపించడంలేదు. పురుషు డొక్కడే పోషిస్తానని జబ్బలు చరుచుకునే రోజులు పోయాయి' అన్నాడు.

మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులు అలాగే వున్నాయి నిజానికి ... జీవన పద్ధతులు మారడంలేదు ... ఆదాయం అభివృద్ధి కావడంలేదు... బయటికి మాత్రం "మాకేం సుఖంగా వున్నాం ... ఏలోటూ లేదు' అన్న వేషం వెయ్యాలి ... అదే పద్ధతిలో మందహాసం చిందించాలి ... ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా మణిపూరు నృత్యం ... వాళ్లు అవతలికి వెళ్లిన తర్వాత "సంసారం ఎట్లా! ఎట్లా!" అంటూ వంటికాలితోమణిపూర్‌నృత్యంలోకిదిగాలి...

భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, చన్నీళ్లకు వేడి నీళ్లుగా సంసారం గడుపుకోవడం చాలా సందర్భాలలో జరుగుతోంది. దీనివల్ల ఆధునిక జీవనం కొంతవరకు సులభమవుతోంది ... దానితో పాటు భార్యాభర్తలలో సమానత్వం కూడా ఏర్పడుతోంది.

ధనంతోనే వుంది దాంపత్య సౌభాగ్యం

అయితే పూర్వ సాంప్రదాయాలకు కొంచెం విరుద్ధంగా మాత్రం నడవవలసి వస్తోంది. "స్త్రీ గృహలక్ష్మి" అనీ — "గార్హస్థ్య జీవన సౌభాగ్య మంతా ఆవిడ మీదనే ఆధారపడి వుం" దనీ చెపుతూ వుంటారు. ఆధునిక యువతులు ఈ హోదాలు అంతకంటె దక్షతతో నిర్వహించ గలుగుతున్నమాట కూడా నిజమే కావచ్చు.

కాని లోపమల్లా "ఎల్లవేళలా యింటిని కనిపెట్టుకొని వుండటం, ఏవేళప్పుడే అతిథి వచ్చినా ఆదరణతో వండి వడ్డించడం ... మొదలైన కార్యక్రమాలకు సమయం మిగలక పోవచ్చు.

నిజం చెప్పాలంటే అంతగా అతిథి పూజలు చేసే ఆర్థిక స్తోమతా, శరీర దారుఢ్యం, మానసిక విశ్రాంతి, ఎక్కడ నుంచి వస్తాయి? ఈ పరిస్థితులన్నీ చక్కగా వుంటే ఉద్యోగాలకు బయలుదేర వలసిన అవసరమే వుండదుగా! ...

మొత్తంమీద ఆలోచిస్తే — స్త్రీలు కూడా సంపాదించడం అవసరమనే భావం కలుగుతుంది : అలాటి ఉద్యోగాల ఇంటలు చాలా పెరిగినాయి' అని చెప్పడానికి ఎంతో గర్వపడాలి కూడా!

డాక్టరు చదివిన యువకులు డాక్టరు భార్యలు కావా లంటున్నారు. వృత్తులు సమమైతే, చిత్త వృత్తుల్లో కూడా కొంత సన్నిహితత్వం, సామరస్యం ఏర్పడుతుంది. మొన్న పేపర్లలో డాక్టరేటు సంపాదించిన ఒక యువకుడు — అందులో ఫిజిక్సులో — భార్య కూడా సైన్సు గ్రాడ్యుయేట్ అయివుండాలనే షరతు పెట్టాడు.

మరో గ్రాడ్యుయేట్ అయితే అంతగా వుపయోగ పడదట. తను డాక్టరేటుకోసం చేసిన కృషి అంతా ఆవిడకు చెప్పుకోవాలిట . అప్పుడుగాని సంతృప్తి లేదుట...

అర్ధాంగి ఏమిటి? పూర్ణాంగిగానే వుండాలి

కేవలం శాస్త్రంలోచెప్పినట్లు 'అర్ధాంగి' బిరుదు సంపాదించడంలో ఎక్కువ తాత్పర్యం లేదంటాడాయన. అర్ధాంగి ఏమిటి నాన్‌సెన్స్ — పూర్ణాంగిగానే భాసించాలి ... అన్నివిధాలా సమాన పాయందాలో వుండాలి ... ఒకరి బుర్రకు ఒకరి బుర్ర ఎంతమాత్రం తీసిపోకూడదు ... ఒకరికి అర్థం కాని విద్య ఒకరికి వుండకూడదు — అప్పుడట దాంపత్యంలో ప్రశాంతి ఏర్పడేది. అప్పుడూ ఒకరి ఆత్మలో రెండవవారి ఆత్మ ఐక్యమై ఆనందం కల్పించేది — అంటాడా యువకపుంగవుడు.

ఆధునిక యుగంలో ఆయన చెప్పిన విషయాలన్నీ సత్యంగానే గోచరిస్తాయి. ఈనాటి ప్రపంచంలో స్నేహాలు కానివ్వండి, బంధుత్వాలు కానివ్వండి, దాంపత్యాలు కానివ్వండి — అన్నీ మానసిక తత్వంమీద ఆధారపడి వున్నాయి ... ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు.

అసలు విషయంలోకి వస్తే — ఈనాడు ముఖ్యంగా ప్రతివారూ ఆలోచించేది ... ఆర్థిక విషయమే! ... ముందు మనుగడ కుదిరితేగదా — తరువాత ధర్మాలు ఆలోచించేది. ఒకరిచేత మాట పడకుండా పూటలు గడపడం కన్న పుణ్యప్రదమైన విషయం మరొకటి ఏం వుంటుంది!.

మొన్న ఒకరింట్లో అమ్మాయికి సంబంధం ఆలోచిస్తుండగా — ఒక యువకుడు పిల్లను చూడటానికివచ్చాడు. ఆయనకు పిల్ల నచ్చింది. చదువుకొన్న అమ్మాయే! కాని ఆ అమ్మాయి మనోగతాలు తెలుసుకోవాలని వరునికి కోర్కె కలిగింది. వెంటనే పిల్ల తల్లితండ్రుల్ని అడిగాడు. "మీ అమ్మాయిని వంటరిగా కొన్ని ప్రశ్నలు వేయాలని వుంది ... ఏమంటారు?" అని.

పిల్లను కొన్ని ప్రశ్నలు వెయ్యాలి వంటరిగా

తల్లి తండ్రులు కొంచెంసేపు ఒకరిమీద ఒకరు పిచ్చి చూపులు గుమ్మరించుకొన్నారు. మరి దగ్గిర కొచ్చిన సంబంధం ఎలా వదులుతారు? ... "అలాగేనాయనా మాట్లాడ" మన్నారు. తర్వాత పిల్లతో చెప్పారు — అసంగతి. ఆ అమ్మాయి ఎంత మాత్రం ఆలోచించకుండా "ఓ! యస్. నాకేం అభ్యంతరం లేదు ... మాట్లాడమనండి! జవాబులు చెప్పలేక పోతే కదా భయం?" అన్నది.

అలాగే వెళ్ళి మాట్లాడింది. ఆ అమ్మాయి సమాధానాలు కుర్రవాడికి నచ్చినాయి ... "నిన్ను అర్ధాంగిగా స్వీకరించడానికి నా కెలాటి అభ్యంతరంలేదు... మీ నాన్నతో చెప్పివెయ్యి ... నేను మా నాన్నకు వుత్తరం వ్రాస్తాను" అన్నాడుట.

తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఇంటర్‌వ్యూలో జరిగిన సంభాషణ ... ముందుగా నేను నీకు నచ్చానా? అన్నాడుట. "నచ్చావు. మరి నేను ?" అన్నాట ... "నచ్చడం వల్లనే నీతో మాట్లాడా"న్నాను... నిన్ను చూడగానే నీలోని అంతరాత్మ "ఆవిడే నీ భార్య ... ఆవిడే నీ భార్య" అని ఉద్ఘాటించింది. అందుకు నేను ఎంతో సంతోషించాను — అన్నాడుట. ఇద్దరు మందహాసం చిందించుకొన్నారుట.

తర్వాత ప్రశ్న "నువ్వు ఉద్యోగం చెయ్యవలసి వస్తే చేస్తావా!" అని.

ఆవిడ: అందుకు అభ్యంతరం ఏమీ లేదు మిష్టర్ ... మా సిస్టర్సు ముగ్గురూ ఉద్యోగాలు చేస్తున్నారు ...

ఆయన: మంచిది ... ఒకవేళ మనం చెరో వూళ్లో ఉద్యోగం చెయ్యాల్సివస్తే? అని. ఆయన ప్రశ్న...

మనకుఏటా రెండు హనీమూన్ యాత్రలు

"అలాగే చేద్దాం ... ఒకమాటు నువ్వు రా ... ఒకమాటు నేను వస్తాను ... అందరు జీవితంలో ఒకసారే హనీమూన్ యాత్ర చేస్తారు ... మనం ఏడాదికి రెండు హనీమూన్ యాత్రలు చేద్దాం... అందిట ఆవిడ ముసి ముసి నవ్వులు నవ్వుతూ.

అతగాడు ఎంతో మురిసిపోయాడుట. నవ్వుతూ లేచి "నీ అభిప్రాయం చాలా బాగుంది ... ఇంత మంచి ప్రోగ్రాములు వెయ్యగల భార్య దొరకడం నా అదృష్టం... ఏటా రెండు హనీమూన్ యాత్రలా ... ఎంత చక్కగా చెప్పావు నా 'సిల్వర్‌మూన్' అని షేక్‌హాండ్ ఇచ్చాడుట.

సంపాదనకు ఈరోజుల్లో యింత ప్రాధాన్యం వచ్చింది. భార్య పుట్టింటికి వెళ్లినప్పుడల్లా "పోయెనయ్యో వసంతమాసి" అని గుండెలు బాదుకుంటూ రెండోరోజే వంటాన్నే సుసీ గా వుంది — వెంటనే తిరుగు టపాలో రావలెను — అని టెలిగ్రాములు కొట్టే రోజులు వెనకపడ్డాయి.

—రావూరు

ఎవరికి ఓటు చేయాలి?

ఆర్యా, జాతీయ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఓటు ఎవరికి వెయ్యాలన్నది ఒక పెద్ద సమస్య. వీటి గురించి ఎక్కడ చూచిన నానారభస. మన దేశంలో పౌరుని ప్రాణ, మాన, ధనములకు రక్షణ ఎప్పుడో పోయింది. గ్రామాల నుండి నగరముల దాకా సందు సందుకు ఓట్లగొడుగుల్లాగా పుట్టాయి సవాలక్ష పార్టీలు. వీటిలో ఏ పార్టీకి వెయ్యాలి పాటు? అసలు పార్టీలు బయలుదేరక ప్రజలలో కక్షలు, కావేషాలు పెరిగిపోయాయి. పార్టీల స్థాపనోద్దేశము మంచిదే కావచ్చును కాని ఆ పార్టీలలో చేరిన వ్యక్తుల వంశాలు మాత్రం అనేక సమస్యలను, అలజడులను సృష్టిస్తున్నాయి. నేడు నాయకులలో అధికారాన్ని ఎట్లాగైనా సంపాదిద్దామనే ఉద్దేశ్యము బాగా ప్రబలిపోయింది. వారు ఓట్లు సంపాదించటానికి చేసే ఘనకార్యాలు దేశంలో నానా అనర్థాలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితులు దేశంలో ప్రజాస్వామ్యాన్ని సృష్టించటము మాట అటువుంచి ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి.

దేశంలో అసలు ఇన్ని పార్టీలు ఎందుకు? రెండు పార్టీలు చాలు! దేశ పరిస్థితులు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం నిలువలేదేమోనని అనిపిస్తోంది. నేటి నాయకులు పూర్వనాయకుల టురకాలలో ప్రవేశించి ఓటు సంపాదిస్తున్నారు. వారు దేశాన్ని ఉద్ధరించటము ఎటూ వున్నా, వారి స్వార్థ ప్రయత్నాలతో దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. ప్రజలకు కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చలేక పోతున్నారు.

ఇకనైనా ప్రజలు మేల్కొనాలి. పార్టీ వ్యామోహాలకు స్వస్తిచెప్పాలి. వ్యక్తుల బెదిరింపులకు, మొగమాటాలకు తర్పణాలు వదలాలి. మనము ఎన్నుకొనే వ్యక్తి మంచి శీలం గలవాడా? ఎన్నికచేయబడిన ప్రాంతానికి మేలుచేయగలడా? పార్టీలు ఫిరాయిస్తాడా—అన్న విషయాలు గుర్తుపెట్టుకొని నాయకులను ఎన్నుకోవాలి. అట్లుగాక లేనిపోని భయాలకు, మొగమాటములకు ధనాశకు లొంగి స్వార్థపరులైన వ్యక్తులకు వేయరాదు. దేశ భవిష్యత్తు ప్రజల చేతలలో వుంది. కుల, మత, భాషా, ప్రాంతాభిమానాలకు స్వస్తిచెప్పి యోగ్యులైన సంఘ సేవకులకే ఓటువేయాలి—అన్న విషయాన్ని ఓటర్లు ఏ పరిస్థితులలోను విస్మరించరాదు.

ఆర్. సత్యమూర్తి,
విజయవాడ —3

లేఖలు

గ్రంథాలయ సంస్థలు కొనవలసిన గ్రంథములు

ఆర్యా, ఈ గ్రంథముల జాబితా 2 విధములుగా నున్నది. నిర్బంధముగా కొనవలసిన జాబితా ఒకటి, నిర్బంధములేని జాబితా ఒకటి. ఒక్కొక్క రచయిత వ్రాసిన గ్రంథములు ఈజాబితాలో పూర్తిగా ఉన్నవి కొందరి కవకాశములేదు. అధికార వికేంద్రీకరణము చేయదలచిన ప్రభుత్వము, ఈవిధముగా జాబితాలు వేసి కొందరికన్యాయము చేయుట సబబో తెలియకున్నది. విద్యాశాఖ డైరెక్టరు శ్రీ బుల్లెయ్యగారు లోకల ప్రజాసంస్థలకు కెట్టి గ్రంథములు ఉపయోగకరమా పరిశీలించి, కాలేజీలకు, హైస్కూళ్లకు రికమెండు చేసి ఆర్డర్లు పంపినారు. లోగడ పంచాయితీ మంత్రి శ్రీ లక్ష్మీనరసయ్య గారు కూడా గ్రంథము పరిశీలించి సిఫారసు చేసినారు. అట్టి గ్రంథములను ఈ జాబితాలో తొలగించినారు. హేతుబద్ధమైన ఆలోచనతోను, విమర్శలోను శాస్త్రదృక్పథముతోను, చారిత్రక పరిశోధనతోను వ్రాసిన గ్రంథముల కవకాశము లేదు. అభివృద్ధి నిరోధకుల, ప్రాచీన వాసనల గలవారి, కంపెనీల వారి కెక్కువ అవకాశమివ్వబడినది. అందరి కవకాశములు గల్పించు సూత్రము పోయినది. కనుక మొత్తము లిస్టును రద్దుచేసి ఈ కాలమున కనుకూలమగు లిస్టును తయారు చేయించ ప్రార్థన. లేనిచో ఈ డబ్బును దుర్వినియోగము చేసినవారగుదురు. ఇంతకంటె ఈ ద్రవ్యమును జీతములు లేక యిబ్బంది పడుచున్న గ్రంథాలయాధికార్లకిచ్చుటమేలు.

కె. లక్ష్మీనారాయణ, బి. ఎ.,
హైదరాబాద్.

జనాభాగణన సిబ్బందికిచ్చు ప్రతిఫలం

ఆర్యా, ఖచ్చితమైన జనాభా వివరములు దేశ ఆర్థిక ప్రణాళికా రచనకు అత్యంత ప్రయోజనకరం. అందువల్లనే ప్రతి పది సంవత్సరములకు ప్రపంచంలోని యితర దేశములతోబాటు మనదేశంలో కూడా జనాభా గణన చేయబడుతున్నది.

ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం ఈ కార్యక్రమం ఫిబ్రవరి మొదటి తేదీనుండి ప్రారంభము కానున్నది. అందునిమిత్తం రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలోని లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగులు గణకులుగాను, పర్యవేక్షకులుగాను నియుక్తులై సుశిక్షితులౌతున్నారు. ప్రభుత్వం కోరినదే తడవుగా యిట్టి మహత్తర కార్యక్రమ సాఫల్యంలో తాము భాగస్వాములు కావాలని అందరు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. కాని జనాభా సిబ్బందికి ప్రభుత్వము తలపెట్టిన ప్రతిఫలం శ్రమకు తగినట్లుగా నున్నదని భావించలేక పోతున్నాం. ఈసందర్భంలో జనాభా కార్యాలయమునకు చెందిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రతి గణకునకు, పర్యవేక్షకునకు రూ. 40 లకు తక్కువగాని విధంగా ప్రతిఫలం ముట్టచెప్పబడుతుందని యిదికూడా ప్రపంచంలో యితర దేశాలిచ్చు మొత్తంలో అత్యల్పమని పేర్కొన్నారు. అయితే యిటీవల విజయవాడలో రాష్ట్ర జనాభాలెక్కల డైరెక్టరుగారు ప్రతిగణకునకు రూ. 25 లుమాత్రమే ఒసంగబడునని తెలిపారు. అందువలన ఈసిబ్బందికి ఎంత ప్రతిఫలం యివ్వబడుతుందో యిదమిద్ధంగా తెలియరాలేదు.

ఏది ఏమైనా ఈసారి గణన చేయవలసిన విషయములు మునుపటికన్నా యిబ్బడి ముబ్బడిగా నున్నవి. పర్యవసానంగా సిబ్బంది కనీసం ఆరు శిక్షణతరగతులకు తక్కువగాకుండా హాజరు కావలసి యున్నది. అంతేగాక సేకరించిన వివరములను వివిధ రికార్డులక్రింద జమచేసి దశలవారిగా ఉన్నతాధికారులకు నివేదించవలసియుంది. ఇది అంతా ఒకటిరు జనసామాన్యమునకు నచ్చచెప్పి వారి మనస్సులకు నొప్పికలుగని రీతిని సమాచారం సేకరించుట మరొకటిరు. ఇందుకు సిబ్బంది తమ నేర్పు, ఓర్పు ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు ఈ కార్యక్రమాన్ని ఏకదీక్షగా 22 రోజులు కొనసాగించవలసి వచ్చు సందర్భంలో జనాభాగణన సిబ్బంది ఎదుర్కొను సాధక బాధకములను పరిగణనలోనికి తీసుకుని గణకునకు పర్యవేక్షకునకు యిచ్చు ప్రతిఫలం కనీసం రు. 50 లు మరియు రు.60లతక్కువగాని విధంగా నిర్ణయిస్తే ప్రోత్సాహకరంగాఉంటుందనిఆశిస్తున్నాం.

టి. యల్. కాంతారావు, కార్యదర్శి,
మచిలీపట్నం టీచర్సు అసోసియేషన్.

గుంటూరుకు ఎవరుకొత్త?

ఆర్యా,

1971 జనవరి 25వ తేదీగల 'ఆంధ్రప్రభ'లో 'గుంటూరుజిల్లా ఎన్నికలప్రచారం ప్రారంభం' అనే శీర్షికక్రింద 'ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి' కథనం ప్రచురించబడింది. అందులో కొన్ని వాస్తవ దూరమైన విషయాలుండటం విచారకరం.

"శ్రీ రఘురామయ్యకు ఇదివరలోఎన్నడూ పోటీ పెట్టని ఉభయ కమ్యూనిస్టుపార్టీలు" అని అందులో పేర్కొన్నారు. శ్రీ కొత్త రఘురామయ్యగారు కొత్తగా రాజకీయాలలో ప్రవేశించింది 1952 ఎన్నికలలో. అప్పటి తెనాలి నియోజకవర్గంలో ఆయనకు పోటీగా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా శ్రీ కొరటాల సత్యనారాయణగారు పోటీ చేయడం, శ్రీ రఘురామయ్యగారు కేవలం ఒక వెయ్యి పైగా వోట్ల మెజారిటీతోమాత్రమే అతి కష్టం మీద బయట పడటం అందరకూ తెలిసిన విషయమే.

ఆ తరువాత 1957ఎన్నికలలో శ్రీ రఘురామయ్యగారు గుంటూరు నియోజకవర్గంలో పోటీకి నిలిచారు. 1952లో గుంటూరు నియోజకవర్గం నుండి లోక్‌సభకు కమ్యూనిస్టుపార్టీ సపోర్టుతో ఇండిపెండెంటుగా నిలిచిన శ్రీ యస్. వి. యల్. నరసింహంగారు 1957లో కూడా కమ్యూనిస్టు పార్టీ సపోర్టుతో నిలిచి పోటీచేయటం కూడా అందరకూ తెలుసు. అందువల్ల ఎన్నడూ పోటీపెట్టకపోవటమనేది వాస్తవం కాదు.

ఇక పోతే, "మార్క్సిస్టు కమ్యూనిస్టు అభ్యర్థి శ్రీ మోటూరి హనుమంతరావు ఈ నియోజకవర్గానికి కొత్తవారు" అని అందులో రాశారు. దీన్నిబట్టిచూస్తుంటె ఆ వార్త పంపిన మీ ప్రత్యేక ప్రతినిధియే గుంటూరుకు కొత్త అయి వుంటుందేమోనని పిస్తుంది.

శ్రీ మోటూరు హనుమంతరావుగారు గుంటూరులో విద్యార్థిగా రాజకీయాలలో ప్రవేశించారు. విద్యార్థి దశనుండి గుంటూరు పట్టణంలోను, పరిసరాలలోను కమ్యూనిస్టు, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అవిరళకృషిసాగించారు. గుంటూరు పట్టణంలో లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘం, జూట్‌మిల్లు కార్మికసంఘంవంటి వాటి స్థాపన ద్వారా గుంటూరుపట్టణంలో కమ్యూనిస్టు, కార్మిక ఉద్యమాలకు పునాది వేసిన వారిలో ఆయన ముఖ్యులు.

1939—40 ప్రాంతంలో ఆయన అజ్ఞాతవాస జీవితం గడిపింది ముఖ్యంగా గుంటూరు తాలూకా గ్రామాలలోనే.గుంటూరు పట్టణంలోనూ, పరిసరాలలోనూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించటమేకాక మొత్తం గుంటూరుజిల్లాలోనే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఆయన ప్రధానులైనవారు.

శ్రీ హనుమంతరావుగారు చాలా కాలం గుంటూరుజిల్లా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. జిల్లా కమిటీ కేంద్ర కార్యాలయం గుంటూరులో ఉండటం ద్వారా ఆయన రాజకీయ కార్యస్థానం గుంటూరుగానే కార్యకలాపాలు సాగించారు.

మీకు కమ్యూనిస్టు ఉద్యమమంటే ఇష్టం లేక పోవచ్చు. కాని పై విధంగా శ్రీ హనుమంతరావుగారికి గుంటూరు పట్టణంతోనూ, పరిసర ప్రాంతాలతోనూ దాదాపు 40 సంవత్సరాలుగా అవినాభావ సంబంధంవున్నా, శ్రీ హనుమంతరావుగారు గుంటూరుకు కొత్త అని రాయడం హాస్యాస్పదంగా వుంది.

వి. సత్యనారాయణ
'గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక ఓటరు'.

చిత్రజగత్తు

'బడికి రంగులు, సున్నాలు వేస్తున్నారు! సొతంత్ర దినోత్సవం అనేగా!....'

'కాదు!....జెండా ఎగరవెయ్యానికి మంత్రిగారు వస్తున్నారని...'

తమిళనాడునుంచి కొత్త కాంగ్రెస్ అభ్యర్థులు

పుదుచ్చేరినుంచి మోహన్ కుమార మంగళం పోటీ

మద్రాసు, జనవరి 30: తమిళనాడు, పుదుచ్చేరిలనుంచి లోకసభకు పోటీచేయనున్న 10 మంది కొత్త కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆరుగురి పేర్లు నేడు ప్రకటించారు.

శ్రీ మోహన్‌కుమార మంగళం పుదుచ్చేరి నియోజకవర్గం నుంచి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ఆర్. వి. స్వామినాథన్ మదురై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.

అధికార కాంగ్రెస్ నాయకుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యం నేడు ఈ ఆరుగురు అభ్యర్థుల పేర్లను విడుదలచేశారు. మిగతా నలుగురి పేర్లు ఒకటి, రెండు రోజులలో ప్రకటించబడతాయి.

ఆరుగురు అభ్యర్థులు, వారు పోటీచేసే నియోజకవర్గం వివరాలు ఇవి: మదురై: ఆర్. వి. స్వామినాథన, కడలూరు: ఎస్. రాధాకృష్ణన్, మెటూరు: ఎం. పెరియస్వామి, టెన్‌కాసి: అమ్మంకులం చెల్లా[illegible], కృష్ణగిరి: టి. ఎల్. తీర్థగిరి [illegible].

నక్సలైట్ల కిరాతక చర్యలు

(1వ పేజీ తరువాయి)

...మార్క్సిస్టు అనుయాయుడని చెప్పబడుతున్న శ్రీ నెమాయ్ కాంజిలి (25) నిన్న రాత్రి హుగ్లీ జిల్లా సమీపాన కత్తితో పొడిచి చంపారు. దుండగులు నక్సలైట్లని అనుమానించబడుతున్నది.

అంగ్లా కాంగ్రెసు అభిమాని ఒకర్ని కత్తితో పొడిచి చంపారని, మరొకర్ని గాయపరిచారని జల్పాయిగురి జిల్లా నుంచి వచ్చిన అధికార వర్తలు తెల్పుతున్నాయి.

నిన్న రాత్రి నడియా జిల్లా లోని శిక్[illegible] గ్రామంలో 60 ఏండ్ల స్కూలుటీచరు శ్రీ గోవిందమండల్‌ను పొడిచి చంపారు. ఈ నేరానికి పాల్పడిన వారు కూడా నక్సలైట్లని భావించ బడుతున్నది.

గ్రహబలం

1-2-71 సోమవారం

మూఢుశుద్ధ షష్ఠి పగలు 3—30 వరకు, [illegible] 2—48 (తిథిద్వయం — షష్ఠి సప్తమి). ఈరోజు వర్జ్యం, దుర్ముహూర్తములు లేవు. పగలు 3—30 తరువాత ప్రయాణము, నూతన వృత్తి స్వీకారము, ఇండ్లు మారుట, చేయవచ్చును.

మేషం: మీ ఆలోచనలు ఫలిస్తాయి. సాహస కార్యాలు — శుభ — పుణ్యకార్యాలు ఆచరిస్తారు. విందులు, వృత్తిలో ఆదాయం సంభవం. మధ్యాహ్నం ఉత్సాహం తక్కువ. ఆవేదన ఎక్కువ.

వృషభం: కుటుంబంలో గుప్తంగా శత్రు రోగ ఋణాల ప్రభావం వుంటుంది. సమస్య లెక్కువ. తిప్పట — శ్రమగల వృత్తి వ్యాపారాలు విసుగు కలిగిస్తాయి.

మిథునం: బంధుమిత్రులకు కుటుంబ సమస్యలకు — విందులకు — శుభ పుణ్యకార్యాలకు అధికవ్యయం చేస్తారు. పదిమందిలో గౌరవం లభిస్తుంది. సాహస కార్యాలు ఫలిస్తాయి.

కర్కాటకం: శత్రువులు లొంగివుంటారు. బకాయిలు తీరుస్తారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుప్తమార్గాల ధనాదాయం సంభవం. కాని స్త్రీలతో స్పర్ధలకు లోను కావద్దు.

సింహం: మీ ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబంలో సుఖ—సంతోషాలు లభిస్తాయి. బంధుమిత్రులతో శుభ పుణ్య కార్యాలలో విందువిలాసాలనుభవిస్తారు. వృత్తిలో ఉదయం అనుకూలం.

కన్య: ప్రయాణాలున్నా వృత్తి వ్యాపారాలు లాభసాటిగా వుంటాయి. భారంగా వున్నా బంధుమిత్రులతో విందు విలాసాలనుభవిస్తారు. హస్తవారికి మధ్యాహ్నం జాగ్రత్త అవసరం.

తుల: అనుకూలమయిన రోజు. వృత్తి వ్యాపారాలు అదృష్టదాయకంగా వుంటాయి. విందు విలాసాలకు ఖర్చులుంటాయి. [illegible] కార్యాలు విజయవంతవగలాయి. [illegible]

వృశ్చికం: కుటుంబంలో [illegible] — బంధుమిత్రుల రాకపోకలు — అధికవ్యయం అధిక ఆహార భక్షణంవల్ల జీర్ణకోశ సంబంధములయిన బాధలు వృత్తి ఉద్యోగాలలో తొందరలు సంభవం. యుక్తిగా కొన్ని కార్యాలు సాధిస్తారు.

ధనుస్సు: వృత్తి ఉద్యోగాలలో అధికమయిన ప్రోత్సాహాన్నా లాభం వుంటుంది. కళత్ర లోభ్యం కొంతలోపించవచ్చు. శీఘ్రకార్య ప్రయాణాలు నిలకడగా వుండవు. తీరని కోరికలు — విలాసాలు సంభవం.

మకరం: శత్రువులు అణగి వుంటారు. బకాయిలు చెల్లిస్తారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. కాని సంతానవర్గ సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందర లెక్కువ. శ్రవణంవారికి మధ్యాహ్నం జాగ్రత్త సూచన.

కుంభం: మీ బుద్ధిబలం శత్రువులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. సంతాన వర్గ రీత్యా అదృష్టం కలిసివస్తుంది. మధ్యాహ్నం నిలకడ తక్కువ.

మీనం: గృహసమస్యలు, బంధుమిత్రుల రాకపోకలు భారంగా వున్నా ప్రత్యక్షమయిన ఇబ్బందులు రావు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్ఠలు వృద్ధిపొందుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి.

గోవుకు మతంతో సంబంధం లేదు!

న్యూఢిల్లీ, జనవరి 30: "గోవు" మత పరమైనట్టి చిహ్నంగా ఎన్నికల కమిషన్ ఎన్నడూ పరిగణించి ఉండలేదని ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి శ్రీ ఎస్. పి. సేన్‌వర్మ స్పష్టం చేశారు.

"గోవు" మతానికి చెందినట్టి ఏదే ప్రచారం చేసినట్లయితే, అటువంటి ప్రచారం జరిగిన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పవచ్చు.

రామరాజ్య పరిషత్ "గోవు" చిహ్నంతో ఎన్నికలలో పాల్గొనలేదని, నిజానికి ఆపార్టీ గుర్తు "ఉదయిస్తున్న సూర్యుడు" అని శ్రీ సేన్‌వర్మ విలేఖరులతో అన్నారు.

ఒకరకంగా ఆలోచిస్తే, ఈ గుర్తును కూడా మతపర మైనట్టిది గానే పరిగణించడానికి వీలున్నది.

హిందూ సంప్రదాయంలో సర్పాలు మొదలుకుని (నాగ దేవుడు) ఏనుగు (గణేశ్) వరకూ, చెట్ల వరకూ కూడా ప్రతిది మత పరమైనట్టిదిగానే భావించే అవకాశం ఉంది. ఇదివరలో పంజాబులోని ఒక అభ్యర్థి "ఓం" గుర్తుతో పోటీ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ గుర్తు మతపర మైనట్టిది కాదని తీర్పు చెప్పింది. అదేవిధంగానే స్వతంత్రపార్టీ "నక్షత్రం" గుర్తు కూడా మతపర మైనట్టిది కాదు.

బి.కె.డి. మద్దతు ఉపసంహరణ వదంతులు

చరణ్‌సింగ్ ఖండన

లక్నో, జనవరి 30: ఉప ఎన్నికలో ఓడిపోయిన యు. పి. ముఖ్యమంత్రి శ్రీ టి. ఎన్. సింగ్ పదవిని కొనసాగించే పరిస్థితిపై ప్రతిష్టంభన ఏర్పడిన ఫలితంగా విధాయక్ దళ్ ప్రభుత్వం నుండి క్రాంతిదళ్ ఉపసంహరించుకునే విషయమై యోచిస్తున్నట్లుగా వార్తలను బి. కె. డి. నాయకుడు శ్రీ చరణ్ సింగ్ నేడు ఖండించారు.

బి. కె. డి. నాయకుడు కొత్త కాంగ్రెసుతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలను కూడా ఆయన నిరాకరించారు.

శ్రీమతి ఇందిరాగాంధి నాయకత్వాన గల కొత్త కాంగ్రెస్ రానున్న ఎన్నికల తరువాత లోక్ సభలో మెజారిటీ సంపాదించుకోనక పోవచ్చునని కూడా శ్రీ చరణ్‌సింగ్ నేడు తెలియజేశారు.

దేశభవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యార్థులపాత్ర

శ్రీ వై.బి. చవన్ ఉద్ఘాటన

బొంబాయి, జనవరి 30: స్వాతంత్ర్యానంతరం జన్మించినవారు దేశభవిష్యత్తును తీర్చి దిద్దడంలో ప్రముఖపాత్ర వహించవలసి వుందని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ వై. బి. చవన్ నేడిక్కడ ఉద్బోధించారు.

ఛాత్రశక్తి మహారాష్ట్ర ఏర్పాటు చేసిన మహారాష్ట్ర విద్యార్థుల సమావేశంలో శ్రీ చవన్ ప్రసంగిస్తూ, 'నేడు దేశాన్ని ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యువతరమే ప్రధాన బాధ్యతా వహించాలి' అన్నారు.

రాజకీయ విప్లవంతో పాటు ఆర్థిక, సాంఘిక విప్లవసాధనకు కూడా నడుం కట్టాలని ఆయన ఉద్బోధించారు.

నేడు జాతిపిత మహాత్ముని వర్ధంతి అనే విషయాన్ని శ్రీ చవన్ విద్యార్థులకు గుర్తుచేస్తూ, గాంధిజీ సిద్ధాంత, సూత్రాలు అనుసరణీయమని అభిభాషించారు.

కొత్త కాంగ్రెసు నాయకులపై తిరుగుబాటు

(1 వ పేజీ తరువాయి)

'మోసం' చేశారని వీరు విమర్శించారు. ఈ ఒప్పందం జనవరి 22 న రాష్ట్ర కొత్త కాంగ్రెస్ కార్యవర్గం ఆమోదించిన తీర్మానానికి విరుద్ధంగా ఉన్నదని కూడా వీరు పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ప్రకారం పోటీచేసే అభ్యర్థులు కొత్త కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం అయిన 'ఆవు — దూడ' గుర్తును వినియోగించటానికి అనుమతించరాదని ఆయా సమావేశంలోకి మరొక తీర్మానం ఆమోదించారు.

ఈ ఒప్పందానికి నిరసన తెలిప జేస్తూ వరదలాది కార్యకర్తలు పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు టెలిగ్రాంలు పంపారు.

సోషలిజాన్ని గురించి ఇందిరాగాంధి ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం

ఫ్రంట్ అభ్యర్థి శ్రీ కాయోజీరావు ఎన్నికల ప్రచార సభలో శ్రీ లచ్చన్న ప్రభృతుల విమర్శ; నినాదాలకు మోసపోవలదని ఓటర్లకు ఉద్బోధ

గుడివాడ, జనవరి 30: 'ఏ రెండు మూడు పార్టీలతో కలిసి కృషి చేస్తేనే తప్ప, దేశంలో పరిపాలన సాగించలేని పరిస్థితి నేడు దేశంలో ఏర్పడిందని, పాతకాంగ్రెసు, స్వతంత్ర, జనసంఘ్, ఎస్.ఎస్.పి.—నాలుగుపార్టీలు ఐక్య సంఘటనగా ఏర్పడి ఇందిరాగాంధి నియంతృత్వ పోకడలను అరికట్టుటకు గాను మధ్యంతర ఎన్నికలలో పోటీ చేస్తున్నాయని, ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థులకే ఓట్లిచ్చి అఖండ విజయం చేకూర్చవలసినదిగా గత సాయంత్రం ఇక్కడ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి శ్రీ హెచ్.ఆర్. కాయోజీరావు ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రారంభోత్సవ సమయంలో జరిగిన సభలో రాష్ట్ర స్వతంత్రపార్టీ అధ్యక్షులు సర్దార్ గౌతు లచ్చన్న ఉద్బోధించారు.

ఈ సభకు కృష్ణా జిల్లా జనసంఘం అధ్యక్షులు శ్రీ పెయ్యేటి వెంకట్రావు అధ్యక్షత వహించారు. శ్రీ పిన్నమనేని భూపతిరాయుడు స్వాగతం చెప్పారు. గుడివాడ సమితి అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం ఎన్నికల కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తూ శ్రీ కాయోజీరావు విజయానికై అందరు కృషి చేయవలసినదిగా అభ్యర్థించారు.

సభాధ్యక్షులు శ్రీ వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో నేడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినందువల్లనే ప్రజాస్వామ్య పక్షాలు ఏకమై పోరాడుతున్నవన్నారు.

కృష్ణా జిల్లా పాత కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ఎన్.వి.ఆర్.జి. నరసింహారావు మాట్లాడుతూ ఆంధ్ర దేశానికి యునైటెడ్ ఫ్రంట్ కొత్తగాదని, 1955లో కమ్యూనిస్టు ప్రమాదం నుండి రాష్ట్రాన్ని రక్షించుకొనుటకై ఐక్య సంఘటనతో పోరాడామని, అలాంటి పరిస్థితే నేడు దేశంలో నెలకొన్నందున ప్రజలు రానున్న ప్రమాదాన్ని గ్రహించి ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థికి ఓటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ఎస్.ఎస్.పి. నాయకుడు శ్రీ తుమ్మల చౌదరి మాట్లాడుతూ రోజుకు మూడు, నాలుగు అణాలు కూడా లభించక పేద ప్రజానీకం అలమటిస్తుంటే రోజుకు 25, 30 వేల రూపాయలు ఖర్చు పెట్టుతున్న ప్రధాని ఇందిరాగాంధి సోషలిజం గురించి మాట్లాడటం చాల హాస్యాస్పదమని, మన దేశంలో శ్రీమతి గాంధి అవలంబిస్తున్న విధానాలు ఆనాటి ఔరంగజేబును గుర్తుకు తెస్తున్నవని అన్నారు. నాలుగు పార్టీల మధ్య సారూప్యం లేనప్పటికి, సిద్ధాంతాల సంఘర్షణ గాక, దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలుపుటకై ఐక్య సంఘటన ఏర్పడినదన్నారు. హిట్లర్ కూడ ఎన్నికల తర్వాతనే నియంత అయినాడన్న సంగతిని మరువరాదంటూ తన పార్టీలో చీలికలు తెచ్చి పార్టీని హస్తగతం చేసుకొనుటలోను, బ్యూరోక్రసీని తన కంట్రోలులో పెట్టుకొనుటలోను శ్రీమతి ఇందిరాగాంధి కృతకృత్యురాలయిందని, నినాదాల మాయతో ప్రజలను వంచింప చూస్తున్నదనీ, ప్రజలు మోసపోయి ఆమె హస్తగత మైతే తర్వాత సైన్యాన్ని హస్తగతం చేసికొని నియంత కావడానికి ఆమెకు ఎట్టి అడ్డు వుండదని, అప్పుడు ఈ వాక్, సభా స్వాతంత్ర్యం కూడ వుండదని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థిని గెలిపించాలని ప్రబోధించారు.

జిల్లా పాత కాంగ్రెసు కార్యదర్శి శ్రీ తమ్మాబత్తుల లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఇందిరాగాంధి నియంతృత్వ విధానాన్ని ఖండించారు.

శాసనమండలి సభ్యుడు శ్రీ కె. రోశయ్య మాట్లాడుతూ గాంధిజీ పుణ్యమా అంటూ వచ్చిన స్వాతంత్ర్యం ఇందిరాగాంధి పేరుతో హరించిపోయే ప్రమాదం వాటిల్లనున్నదన్నారు. రష్యా నుండి కోట్లాది రూపాయలు తెచ్చి రాష్ట్రపతి ఎన్నికల నుండి, పార్టీ కార్యక్రమాల వరకు నియంతగా కొనసాగిస్తున్నదని, గత 23 సంవత్సరాల కాలంలోను తాను గాని, తన తండ్రి గాని దేశాన్ని పరిపాలించినా ప్రజోపయోగకార్యాలు కించిత్తు కూడా చేయలేక పోయారని, నినాదాలతో పేద ప్రజలను మోసగించుటకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

గుడివాడ వాణిజ్యమండలి అధ్యక్షులు శ్రీ మద్ది మోహనరావు పరిపాలనలోని అవకతవకలను వివరిస్తూ ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థులను వర్తకలోకమంతా బలపరచాలన్నారు.

రాష్ట్ర స్వతంత్ర పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ యిది ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న యుద్ధమన్నారు. ఆనాడు 1955లో కమ్యూనిస్టుల బారి నుండి రాష్ట్రాన్ని రక్షించుటకై మధ్యంతర ఎన్నికలు జరుగుటకు కారకులైన శ్రీ అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం నేడు ఇందిరాగాంధి నియంతృత్వాన్ని పారద్రోలుటకు కంకణం కట్టుకొన్న ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థి కార్యాలయ ప్రారంభోత్సవం గావించి ఆయన విజయానికి కృషి చేయడం ముదావహమన్నారు.

పార్లమెంటు కొనసాగితే లోటు బడ్జటు పెట్టవలసి వస్తుందని, ప్రజలపై అధిక పన్నుల భారం వేయవలసి వస్తుందనీ, 72లో ఎన్నికలు వస్తే ప్రజలు పన్నుల భారంతో ఓట్లు వేయరనీ, అందుకే ప్రధాని ఇందిర మధ్యంతర ఎన్నికలు పెట్టిందని అంటూ ప్రజాస్వామ్యానికి సమాధి కట్టిన ఇందిరాగాంధి పార్టీని ఓడించాలన్నారు. శ్రీ కాయోజీరావు గుణగణములను ప్రస్తుతించి అట్టి మహనీయుడు మనకు అభ్యర్థిగా లభించడం ఈ నియోజక వర్గం అదృష్టమని వారిని గెలిపించవలసినదిగా ఉద్బోధించారు.

శ్రీ గౌతు లచ్చన్న మాట్లాడుతూ దేశ ప్రజలను బీదవారు, భాగ్యవంతులుగా చీల్చి దేశంలో వర్గ సంఘర్షణను శ్రీమతి గాంధి ప్రోత్సహిస్తున్నదన్నారు. రైతులు కార్మికులు, ప్రజల పరస్పర సామరస్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది గాని వర్గ సంఘర్షణల వల్ల కాదన్నారు.

ఈ ఎన్నికల యుద్ధం సిద్ధాంతాలు, పార్టీలు మధ్య కాదని, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న మహా సంగ్రామమని, యిందు కుల, మత, వర్గాలకు తావీయక ప్రజాస్వామ్య పరిరక్షణకై ఆలోచించి ఓటు చేయాలని ఉద్బోధించారు.

అభ్యర్థి శ్రీ కాయోజీరావు నియోజక వర్గ ప్రజలు తమకు యిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగు పార్టీల కార్యకర్తలు సామరస్యంతో కృషి చేయాలన్నారు. శ్రీ పి. లక్ష్మణరావు వందన సమర్పణ గావించారు.

గుడివాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజాస్వామ్య పక్షాల అభ్యర్థి శ్రీ హెచ్. ఆర్. కాయోజీరావు ఎన్నికల కార్యాలయాన్ని గుడివాడ సమితి అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం ప్రారంభించినప్పటి ఫోటో

ఎన్నికల నిధికై ఉద్యోగులకు చెన్నారెడ్డి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణా ప్రాంతానికి చెందిన ఉద్యోగు లందరూ ప్రజా సమితి ఎన్నికల నిధికి ఒక రోజు వేతనం విరాళంగా యివ్వాలనీ, ఎన్నికలలో ప్రజాసమితి అభ్యర్థులకే ఓటు చేయాలని సమితిఅధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి నేడు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను డాక్టర్ చెన్నారెడ్డి పేర్కొంటూ వీరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమనీ, ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఈ ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయనీ వివరించారు.

నేడు జంటనగరాలలో వివిధ ప్రాంతాలలో తెలంగాణా ప్రజాసమితి ఆధ్వర్యాన బహిరంగ సభలు జరిగినాయి.

ప్రజాసమితి కార్యదర్శి శ్రీ హయగ్రీవచారి నేడొక ప్రకటన చేస్తూ, శాసనసభ్యుడు శ్రీ టి. అంజయ్య రాష్ట్ర రాజకీయాలలో కొనసాగడం అత్యవసరమని ప్రజాసమితి భావించినందున లోక్‌సభ ఎన్నికలలో ఆయనను అభ్యర్థిగా నిర్ణయించ లేదని తెలియజేశారు.

అధికార కాంగ్రెస్ లొంగుబాటు

(1వ పేజీ తరువాయి)

కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు శ్రీ సుబ్రహ్మణ్యం నేటి సంభాషణలకు హాజరు కాలేదు. కాని ఒప్పందంపై సంతకాలు జరుగగానే, శ్రీ ఆర్.వి. స్వామినాథన్ ఆయనగృహానికి వెళ్లి ఆ విషయం తెలియ జేశారు.

నేటి సర్దుబాట్ల ప్రకారం తమిళనాడులో డి.ఎం.కె. 24 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుంది. రద్దయిన లోక్‌సభలో డి.ఎం.కె. పార్టీకి వున్న స్థానాలు యివే.

కొత్త కాంగ్రెసుకు కేటాయించిన 10 స్థానాలలోను, రద్దయిన లోక్‌సభలో డి.ఎం.కె. అయిదు స్థానాలు, స్వతంత్ర పార్టీ 2 స్థానాలు, మార్క్సిస్టు పార్టీ 1 స్థానం కలిగి వున్నాయి.

న్యూ టౌన్

విజయవాడ న్యూటౌన్‌లో ఇంటి స్థలాలకోసం ఆశిస్తున్న వారి కందరికీ యిదే శుభ వార్త. మా లేఅవుట్‌ను ఆంధ్రప్రదేశ్ టవున్ ప్లానింగ్ డైరెక్టర్ గారు 23—1—71 తేది గల టి. పి. నెం. 3/71 లో ఆమోదించారు. మేము యిప్పుడు మాతో యింతకుముందు రిజర్వు చేసికొని వున్నవారికి ప్లాట్లు కేటాయింపు, రిజిస్ట్రేషన్ చేయించబోతున్నాము.

ఇంతే కాదు. మేము గృహనిర్మాణ సౌకర్యాలు కూడా సమకూర్చగలం. మా 'హవుస్ అండ్ హోమ్స్' డివిజను మీకు సంపూర్ణ తృప్తిమేరకు అవని చేసిపెడుతుంది.

వివరాలకు స్వయంగా కలుసుకోండి లేదా మా అడ్రసు వ్రాసి, స్టాంపు అంటించిన కవరు పంపండి.

ఆర్. ఎస్. ఎం. రియల్ ఎస్టేట్స్

చెరుకుపల్లి వారి వీధి, అరండల్ పేట, విజయవాడ—2, ఫోన్: 6770.



విజయవాడ బ్రాంచి
11 : 41 : 3, కందులవారి వీధి, విజయవాడ - 1 (ఏ. పి.).

వర్గరహితమయిన ఆదర్శ సమాజం కోసం కేవలం అభిలషించటం చాలదు దీని. సాధనకు పాటు పడాలి

మహాత్మ గాంధి



మృతవీరులకు దేశప్రజల శ్రద్ధాంజలి

జాతిపిత గాంధీజీకి రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల భక్త్యంజలి

న్యూఢిల్లీ, జనవరి 30: దేశస్వాతంత్ర్య సమరంలోను, ఆ తర్వాత దేశ సేవలోను ప్రాణాలొడ్డిన మృత వీరులకు దేశం యావత్తూ నేడు శ్రద్ధాంజలి ఘటించింది.

నేడు జాతిపిత మహాత్మాగాంధివర్ధంతితో పాటే జరిగే ఈ మృతవీరుల దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు ఈ ఉదయం 11 గంటలకు రెండు నిముషాలపాటు మౌనం పాటించి, మృత వీరుల సమాధిపై పుష్పగుచ్ఛాలుంచి జోహార్లు ఘటించారు.

రాజఘాట్‌లో గాంధీజీ సమాధిపై రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి నేటి ఉదయం పుష్పగుచ్ఛంవుంచి మహాత్మునికి నివాళ్ళు అర్పించారు.

రాజఘాట్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ జి. యస్. పథక్, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, కేబినేట్ మంత్రులు, త్రివిధ దళాధిపతులు కూడా హాజరయ్యారు.

రాష్ట్రపతి రాజఘాట్‌కు రాగానే త్రివిధ దళాల సైనికులు గౌరవ వందనం చేశారు.

సరిగ్గా 11 గంటలకు ఫిరంగిని పేల్చగానే రెండు నిముషాల మౌనం ప్రారంభమైంది. అదే సమయంలో రాజధానిలో ఇతర ప్రాంతా

(మిగతా 4వ పేజీలో)

పి. ఆర్. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సానుభూతి సమ్మె

కాకినాడ, జనవరి 30: పి. ఆర్. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, జనవరి 22 నుంచి సమ్మెచేస్తున్న జూనియర్ కాలేజీల విద్యార్థుల కోరికలపట్ల సానుభూతి సూచకంగా ఒకరోజు సమ్మెచేశారు. (మా. వి)

సంగ్రహ ప్రకటనలు

ఎడ్యుకేషనల్

MARCH/APRIL

10వ తరగతి, మెట్రిక్, పి.యు.సి. విద్యార్థులకు అపూర్వ అవకాశము. పరీక్షలకు తయారు కాలేమని నిరుత్సాహపడవద్దు. 15 సంవత్సరములు అనుభవము కల ఉపాధ్యాయులచే సబ్జక్టుకు 2 పేపర్లు చొప్పున ఇంపార్టెంట్ సెలెక్టు చేయబడినది. వీనిని చదివి తేలికగా పరీక్షలలో కృతార్థులు కండి. గత పరీక్షలలో 80 నుండి 100 దాకు మేము సెలెక్టు చేసిన ప్రశ్నలు వచ్చినవి. క్లాసు, గ్రూపు, విలాసము వివరముగ వ్రాసి రు 4—00 ఎం.ఒ.చేసిన ఇంపార్టెంట్లు మీకు పోస్టు పంపెదము. పోస్టేజి ఉచితం.

B S CHANDRA PUBLICATIONS, 27-5-12 Opp. Gopuvari Choultry, Governorpet, VIJAYAWADA-2.

హోమియోపతి పోస్టు ద్వారా నేర్చుకొని ఎం.డి.హెచ్. డిప్లొమా పొందండి. ప్రాస్పెక్టసుకు వ్రాయండి.

Hind HomeoPathic College (APV). Sonepat (Haryana).

ప్రశస్తమగు తపాలా పాఠములు హోమియోపతీ — అంగ్లమున, తెలుగున ఉచితముగు డిప్లొమా.

షాహెన్షాన్ హోమియో ఇన్స్టిట్యూట్ 334, తంబుచెట్టి వీధి, మద్రాసు—1.

హోమియోపతి

సుప్రసిద్ధమైన హోమియోపతి వైద్య శాస్త్రమును ఇంటియందే కూర్చుని తపాలా ద్వారా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల యందు నేర్చుకొని డాక్టరవండి. ఉచిత వివరములకు నేడే వ్రాయండి.

డైరెక్టర్
కర్నాటక హోమియోపతి కాలేజి
మల్లేశ్వరం, బెంగళూరు—3

డ్రాయింగు అండ్ అగ్రికల్చర్ ఇన్స్ట్రక్టర్లగను, ఫీల్డ్మెన్ గ్రేడ్—2 గను, ఫారం అసిస్టెంట్సు గను, ఫీల్డ్ అసిస్టెంట్ గ్రేడ్—3 గను, మేస్త్రీలు ఉద్యోగములకు 4 నెలలు శిక్షణపొంది ఆంధ్ర గవర్నమెంటు జరుపు పరీక్షలకు హాజరు అగుటకు 8 వ క్లాసు ప్యాసు, పి.యు.సి.లోపు విద్యార్థులు గల అభ్యర్థినీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టలు, మెరిట్ స్కాలర్ షిప్పు మరియు ఉద్యోగం గ్యారంటీ మొ. గు అనుకూలములు గలవు. అగ్రికల్చర్ కోర్సులకు పోస్టల్ ట్యూషన్ కూడ కలదు.

1. తిలక్‌రోడ్— అనంతపురం, 2. మెయిన్‌రోడ్—అమలాపురం, 3. కాకినాడ 4. భీమవరం 5. గుడివాడ 6. ఒంగోలు 7. మచిలీపట్నం 8 నర్సారావుపేట 9. విశాఖపట్నం 10. కడప 11. నిజామాబాద్ 12. నల్గొండ మొదలగు సెంటరులలో చేరువారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్సు దిగువ హెడ్డాఫీసుకు రు. 1— ఎం.ఓ. చేసి పొందవలెను.

SSV. Ag. T. INSTITUTE, Ramaraopeta, KAKINADA-4.

అమ్మకము

ఎ డి టి 3984 డాడ్జి డెలివరి వాన్ స్టార్టరుబాటితో, రన్నింగులోనున్నది. అమ్మకమునకు గలదు. వివరములకు పి. బి. నం 137, విజయవాడ—1 కు వ్రాయండి.

(1) ఐస్ ఫ్రూట్ మెషను 3 హెచ్. పి. ఫ్రిక్ (Frick) మంచి కండిషన్లో ఉన్నది. రోజుకు 10 వేలు ఫ్రూట్ తయారు అగును. ఒంగ్ను వగైరా సామాన్లతో అమ్మబడును

(2) 7½ హెచ్. పి. మోటారు బిగించిన టెకంష్ (Tecumseh) 5-10 H.P. Model RA. కంప్రెస్సర్ (క్రొత్తది (Brand New) ఎయిర్ కండిషన్‌కు గాని, ఐస్ తయారుచేయుటకు గాని అన్నిపరికరాలతో అమ్మబడును.

స్టార్ ఐస్‌కూల్ హవుస్,
5 వ లైను, పాతగుంటూరు వారి తోట,
గుంటూరు —1.

పచ్చిమ్‌బెంగాల్లోని ఇళ్ల స్థలములకు, సినిమా హాలు, రైస్ మిల్ నిర్మాణమునకు అనువగు 1½ ఎకరముల పెద్ద స్థలము (గుడివాడ — బందరు రోడ్డుపై — జిల్లాపరిషత్‌కు ఎదురుగా) మొత్తముగా గాని, 2, 3 భాగములుగా గాని అమ్మబడును.

యం. రామారావు, ఆడిటరు,
(అరండల్ పేట పి. ఒ. ఎదురుగా)
విజయవాడ—2.

కావలెను

శ్రీ రామకృష్ణ విద్యాలయ హైస్కూల్, సీతానగరం, తాడేపల్లిపోస్టు, గుంటూరుజిల్లా.

గ్రేడ్—2 — తెలుగు పండితుడు కావలెను. అర్హతలు. భాషాప్రవీణ, 3—2—71 తేదీని పాఠశాలయందు ఇంటర్వ్యూ జరుగును అభ్యర్థులు సర్టిఫికెట్లు, దరఖాస్తులతోసహా తమ స్వంత ఖర్చులతో ఉ. గం. 10—00 లకు హాజరు కావలెను.

కరెస్పాండెంటు.

కనపడుటలేదు

వినకోట నాగేశ్వరరావు.

16—1—71 నుండి కనబడుటలేదు. వయస్సు 22. చామన చాయ రంగు. బిగ్గరగా మాట్లాడును. మాటసరిగాయుండక ఎదుటివారికి బోధపడదు. జాడతెలిపినవారికిబహుమతి ఇవ్వబడును.

వినకోట పాంబమూర్తి.
మాలువారియిల్లు, నల్లావారివీధి,
విశాఖపట్నం.

వైద్యము

ఉబ్బు బిపవము, పిచ్చుకాయ వాపు, బుడ్డ, వాతరోగములు, ప్రత్యేకంగాలోపలిమందులతోను, పై పూతతోను నయమగును. రు.13—50.

Kaviraj R. N. Chakravorthy 24. Debendra Ghosh Road, Calcutta-25

ప్రతి ఇంట అత్యవసరమైన విషహారి తేలుమందు ఒక్క రూపాయికి మీకు చేరును. ఎం.ఒ. పంపుడు. ఏజెంట్లు కావలెను.
Venkateswara Ashram, Madras-16.

పుస్తకములు

ఇండియన్ రెమిడీస్
బ్రాహ్మణవీధి, విజయవాడ—1.

ప్రశస్తమగు ఆయుర్వేద ఔషధములు

డా.వై. సూర్యనారాయణరావు గారిచే రచించబడిన 1) అలోపతీయ ద్రవ్య విజ్ఞానము (రు 16) (2) ఆధునిక శారీరక విజ్ఞానము (రు 15) (3) గృహవైద్యము(రు3) మా వద్ద దొరుకును. పోస్టేజి అదనము.

వేలం నోటీసు

ప్రభుత్వ డైరీ ఫారం విశాఖపట్నం—10 లో మామిడిచెట్లు, కొబ్బరి చెట్లు, కుంకుడు చెట్లు, తాడిచెట్లు వగైరా ఫలసాయము 1971—72 సం.లో పొందు హక్కు ఈ ఫారం ఆఫీసు వద్ద 15.2.71 సోమవారం మ. 3 గం.లకు బహిరంగముగా వేలం వేయబడును.

వేలము షరతులు, యితర విషయములు గవర్నమెంటు డైరీ ఫారము ఆఫీసు నుండి పొందవచ్చును.

(సం.) పి. మల్లికార్జునరావు,
సూపరింటెండెంట్,
గవర్నమెంట్ డైరీ ఫారం
విశాఖపట్నం—10

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అటవీ శాఖ
ప్రభుత్వ వ్యాపార మండలి

ఇంతకుముందు అమ్మకముకాని తునికి ఆకుల యూనిట్లలో తునికి ఆకులు కొనుగోలు చేయుటకుగాను టెండర్లు కోరబడినవన్నీ టెండర్లు ది 3—2—71 వ తేదీన సాయంత్రం 5 గం. ల వరకు ప్రభుత్వ వ్యాపార మండలి, అటవీశాఖాధికారి కార్యాలయములో స్వీకరించబడునని తెలియజేయడమైనది. టెండర్లు 4—2—71 వ తేదీ పుదయం 9 గం. ల నుండి అటవీశాఖ ప్రధానాధికారి కార్యాలయము,హైదరాబాదులో తెరువబడును. పూర్తివివరములు దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, రెహనూమాదెక్కన్, సియాసత్ పత్రికలలో 28, 29, 30 జనవరి 1971 లలో ప్రకటించ బడినవి.

అటవీ శాఖాధికారి,
ప్రభుత్వ వ్యాపారమండలము,
హైదరాబాదు—4.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అటవీ శాఖ

1971వ సంవత్సరములో అడవి దుష్టమృగముల వేట కొరకు షూటింగు బ్లాకులు తెరవబడుచున్నవి.

షూటింగు బ్లాకుల పూర్తి వివరములు వ్యక్తిగతంగా గాని, అప్లికేషన్ ద్వారా గాని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు ఆఫీసు నుండి పొందవచ్చును.

షూటింగు బ్లాకుల దరఖాస్తు ఫారములు LI Forests. (e) Miscelleneous other sources—shooting licence fee" ఖాతా క్రింద రు 2— చెల్లించిన చలాను మరియు స్వంత అడ్రసు 50 పైసల తపాలా బిళ్ళ అంటించిన కవరు దాఖలు చేసి చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు ఆఫీసు నుండి 10—2—1971 లోగా పొందవలయును. పూర్తిచేసిన ఫారములు 15—2—71లోగా పై చెప్పబడిన ఆఫీసుకు చేరవలయును. 20—2—1971 తేదీన చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు ఆఫీసు నందు షూటింగు బ్లాకులు లాటరీ పద్ధతిన ప్రత్యేకించబడును. లాటరీ తీయునప్పుడు దరఖాస్తు దారులు హాజరు కావచ్చును.

డిప్యూటి చీఫ్ కన్సర్వేటర్‌ఆఫ్ ఫారెస్ట్సు,
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్

ప్రకటన
కాలేజ్ ఆఫ్ నర్సింగ్,
సోమాజిగూడ, హైదరాబాద్-4
(ఏ. పి) వద్ద
పార్ట్‌టైమ్ పద్ధతిని లెక్చరర్ల నియామకం

కాలేజి ఆఫ్ నర్సింగ్, సోమాజిగూడ, హైదరాబాద్ (ఏ.పి)లో 1970—71 విద్యా సంవత్సరంలో ఈ క్రింది సబ్జక్టులను బి.ఎస్.సి. (నర్సింగ్) విద్యార్థులకు బోధించే నిమిత్తం పార్ట్‌టైమ్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

1. సైకాలజీ 100గం.ల బోధన
2. సోషియాలజీ 75 గం.ల బోధన
3. హిస్టరీ ఆఫ్‌ది సివిల్ జేషన్ అండ్ కల్చర్ ఆఫ్‌ది వరల్డు. 40 గం.ల బోధన

అభ్యర్థులకు:—

1. ఏ సబ్జక్టు కోసం ఆయన/ఆమె నియమించబడుతున్నారో, వారు ఆ సబ్జక్టులో కనీసం ఫస్టు లేదా సెకండ్‌క్లాసు మాస్టర్స్ డిగ్రీ కలిగి వుండాలి.
2. ఆ ప్రత్యేకమైన సబ్జక్టులో కనీసం ఏ కాలేజీలోనైనా ఒక ఏడాది బోధనానుభవం కలిగి వుండాలి.
3. ప్రతి విద్యా సంవత్సరానికి సాలుసరి ప్రాతిపదికపై నియామకం జరగగలదు.

బోధించిన గంటల లెక్కను గంటకు రు 8 — వంతున ప్రతిఫలం యియ్యబడుతుంది. తరగతులు మ. 3 నుంచి 5 గం.ల వరకు లేదా 4గం.ల నుంచి 6 గం.ల వరకు కాలేజి ఆఫ్ నర్సింగ్, సోమాజిగూడ, హైదరాబాద్—4, ఏ.పి.వద్ద నిర్వహించబడతాయి.

దరఖాస్తులు అవసరమైన సర్టిఫికెట్లతో పాటు దిగువ సంతకం చేసిన వారికి 6.2.71 లోపుగా చేరాలి.

టి. హెచ్. ఏ. ఖాన్,
ప్రిన్సిపాల్,
కాలేజి ఆఫ్ నర్సింగ్,
హైదరాబాద్—ఏ.పి.

స్క్రీన్ చదవండి
సుప్రసిద్ధమైన
ఫిలిం వార పత్రిక

సంగ్రహ ప్రకటనలు

కలం స్నేహితులు

దేశ విదేశాలలో ఆదర్శ స్త్రీ పురుష కలం స్నేహితుల కొరకు మా సంస్థ సభ్యులవ్వండి. ప్రాస్పెక్టసుకు 20పై. స్టాంపు పంపండి.

అభ్యుదయ కలం స్నేహితుల సంఘం, 16.9.3, అప్పర్‌రెల్లిస్ట్రీట్, విశాఖపట్నం.1.

టెండరు నోటీసు

మ్యునిసిపల్ ఆఫీసు, ఏలూరు,
తే. 27—1—71.
Roc Fl. No. 418/71

ఏలూరు మ్యునిసిపాలిటీలోని పబ్లిక్ హెల్త్ విభాగానికి ఈ క్రింది వస్తువులు సప్లయి చేయుటకు సెక్రెటరీ గాని అయనచే అధికారం పొందినవారు గాని సీలు వేయబడిన టెండర్లను 15—2—1971 తేదీ సాయంత్రం 4 గంటలవరకు స్వీకరిస్తారు. టెండరు ఫారాలు మ్యునిసిపల్ హెల్త్ ఆఫీసునుంచి కాపీ 1 కి రు. 5 — చొ. న చెల్లించి ది 12—2—1971 న గాని అంతకుముందు గాని పొందవచ్చును. టెండర్లు అదేరోజు సాయంత్రం 4—05 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షంలో తెరువబడతాయి. టెండర్లను అంగీకరించే అధికారం కల అధికారికి ఏకారణాలు తెలుపకనే ఏ టెండరునైనాగాని లేదా అన్ని టెండర్లను గాని తిరస్కరించే అధికారం కలదు.

వరుస నెం.	పని వివరం.
1.	ఎండుగడ్డి, జనుము. ధరావతు రు. 500 —
2.	ఉలవలు వగైరా మేతవస్తువులు ధరావతు రు. 500 —
3.	కన్సర్వెన్సీ వస్తు సామగ్రి ధరావతు రు. 300 —
4.	కొబ్బరిమానె, సబ్బులు. ధరావతు రు. 300 —
5.	నైట్‌సాయిల్ తొట్టెలు. ధరావతు రు. 300 —
6.	వంటచెరకు ధరావతు రు. 100 —
7.	జిలస్ పోల్సు ధరావతు రు. 50 —
8.	యాంటీ మైలేరియా లార్విసైడల్ ఆయిల్ ఐ. ఒ. సి. ధరావతు రు. 500 —
9.	ఆర్. సి. సి. డస్టు బిన్‌లు. ధరావతు రు. 300 —
10.	టీకాల వస్తుసామగ్రి ధరావతు రు. 100 —
11.	ఫుడ్ ఎడల్టరేషన్ వస్తువులు. ధరావతు రు. 100 —
12.	ట్రాక్టర్లకు, ట్రెయిలర్లకు టైర్లు, ట్యూబులు. ధరావతు రు. 400 —
13.	ఏ. డి. వి. పరికరాలు ధరావతు రు. 400 —
14.	గుణ్ణసున్నం, రాయి. ధరావతు రు. 300 —

ఎం. జి. రామమూర్తి,
సెక్రటరీ.

గ్రామోద్యోగుల సమస్యలపట్ల మంత్రుల సానుభూతి
ఎన్నికల అనంతరంవరకు వేచివుండవలసిందని మంత్రి శ్రీ రామలింగరాజు సూచన

ఇండియా విమానం విడుదల
(1వ పేజీ తరువాయి)

ఈ సంస్థ జమ్మూ — కాశ్మీర్‌లో విద్రోహ చర్యలకు ఏర్పడింది. 'అల్ ఫతా' కు చెందిన అనేక మందిని కాశ్మీర్ ప్రభుత్వం ఇటీవల అరెస్టు చేసింది.

'అల్ ఫతా'తో ప్రత్యక్ష సంబంధాలు గల పాకిస్తాన్ దళపత్య ప్రతినిధి ఒకరిని భారత ప్రభుత్వం గతవారం దేశంనుంచి బహిష్కరించా, కూడా ఆదేశించింది.

నేటి సంఘటన పిమ్మట శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

విమానం విడుదల

నేటి మధ్యాహ్నం లాహోర్‌కు మళ్లించబడిన విమానాన్ని పాకిస్తాన్ ఆ తర్వాత విడుదల చేసింది. విమానంలోని ప్రయాణికులను కూడా విడుదల చేశారు.

అయితే, విమానాన్ని లాహోర్‌కు మళ్లించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం విమానం నుంచి బయటకు రావడానికి నిరాకరించినట్లు తెలిసింది.

లాహోర్‌కు మళ్లించబడిన ఈ విమానాన్ని త్రిప్పి పంపవలసినదని ఇండియా పాకిస్తాన్‌ను కోరింది.

భారత ప్రభుత్వం దౌత్య స్థాయిలో పౌర విమానయానశాఖ ద్వారాను పాకిస్తాన్‌తో సంప్రదించి విమానప్రయాణికులను, మెయిల్‌ను, విమానంలోని సరుకును త్రిప్పి పంపవలసిందని కోరింది.

విమానం మధ్యాహ్నం లాహోర్‌లో దిగగానే అందులోని ప్రయాణికులకు, విమాన సిబ్బందికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించినట్లు ఢిల్లీకి చేరిన వార్తలు తెలుపుతున్నవి.

పాకిస్తాన్ రేడియో ప్రకటన

ఇండియా విమానం ఒకటి లాహోర్‌లో దిగినట్లు రేడియో పాకిస్తాన్ కూడా ప్రకటించిందిగాని బలవంతంగా మళ్లింపు సంగతి ప్రస్తావించలేదు.

ఆ విమానం లాహోర్‌లో దిగడానికి దారితీసిన పరిస్థితుల గురించి పాకిస్తాన్ ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు కూడా ఆ రేడియో తెలిపింది.

విమానం లాహోర్‌కు మళ్లింపబడిన సంగతి తెలియగానే ఢిల్లీలో పౌర విమానయాన రక్షణ, విదేశాంగ, హోంమంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. దీనికి ఇండియన్ ఎయిర్ లైన్సు అధికారులు కూడా హాజరయ్యారు.

పౌర విమానయానాధికారులు పిమ్మట పాకిస్తాన్ పౌర విమానయానాధికారులతో టెలిఫోన్‌లో మాట్లాడి విమానాన్ని, ప్రయాణికులు, సామానులను అప్పజెప్పు వలసిందన్న ఇండియా అభ్యర్థనను తెలిపారు.

విమానం పైలట్ కెప్టెన్ కచ్రూ, కెప్టెన్ ఓబ్‌రాయ్ తోటి కెప్టెన్.

విమాన ప్రయాణికులు సిబ్బంది క్షేమంగా వున్నట్లు యిక్కడికి వార్త అందినవి.

విమానంలో 'తిష్ట' వేసిన ఇద్దరు విమానం మళ్లింపుదారులు బయటకు రాగానే అది ప్రయాణికులతో ఏ క్షణంలోనైనా తిరిగి ఇండియాకు బయలుదేరవచ్చు.

విమానం జమ్మూపై విహరిస్తుండగా, దుండగులు పిస్టల్ చూపి పైలట్ అయిన కెప్టెన్ కె. కె. కచ్రూను బెదిరించి విమానాన్ని లాహోర్‌కు మళ్లించారు.

పాక్ హైకమిషనర్‌కు ఆదేశం

విమానం మళ్లింపు సంఘటన పిమ్మట వివిధ మంత్రిత్వశాఖల సీనియర్ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

తర్వాత విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కె. బెనర్జీ ఇక్కడి పాక్ హైకమిషనర్ శ్రీ సజ్జద్ హైదర్‌ను తమ కార్యాలయానికి పిలిపించి, విమానాన్ని, ప్రయాణీకులను, మెయిల్‌ను ఇండియాకు అప్పగించవలసిందిగా పాకిస్తాన్‌కు వర్తమానం పంపవలసిందిగా కోరారు.

ఇండియా అభ్యర్థనను తన ప్రభుత్వానికి తెలుపగలనని శ్రీ హైదర్ హామీ ఇచ్చారు.

పాకిస్తాన్ పౌర విమానయానశాఖ డైరెక్టర్—జనరల్, ఇండియా పౌరవిమానయానశాఖ డైరెక్టర్‌కు కరాచీనుంచి ఒక సందేశం తెలుపుతూ ఇండియాకు తిరిగి వెళ్లడానికి కెప్టెన్‌కు అనుమతించినట్లు తెలిపారు.

విమానంలో తిష్ట వేసిన దుండగులు బయటకు రాగానే విమానం ప్రయాణీకులందరితో సహా ఇండియాకు బయలుదేరగలదని కూడా ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

శ్రీ కొప్పాక వెంకయ్య మృతి

నిడుప్రోలు, జనవరి 30: ప్రసిద్ధ కాంగ్రెస్‌వాది శ్రీ కొప్పాక వెంకయ్య (65) జనవరి 23 వ తేదీరాత్రి పొన్నూరులో మృతి చెందారు. వీరికి భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీ వెంకయ్య పొన్నూరు పంచాయతీకి లోగడ 18 సంవత్సరాలు అధ్యక్షుడుగా పనిచేశారు. పాన్ బ్లాక్ ఏరియా మొదటి అధ్యక్షుడుగానూ, పొన్నూరు మున్సిపాల్టీకి మొదటి ఛైర్మన్‌గానూ అయిన పనిచేసి ఇటీవలనే అనారోగ్య కారణాల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన దేవాలయాలకు, సంస్థలకు విరాళాలు ఇచ్చిన దాతగా పేరుప్రతిష్ఠలు గడించారు. (మ. ఏ)

తాడేపల్లిగూడెం, జనవరి 30: ఆంధ్ర గ్రామోద్యోగుల అసోసియేషన్ 31 వ వార్షిక మహాసభలకు అధ్యక్షత వహిస్తూ, రాష్ట్ర దేవాదాయ మంత్రి శ్రీ ఆర్. రామలింగరాజు గ్రామోద్యోగుల వేతనాలు అలవెన్సులు, పెంచాలనే కోరిక న్యాయమైనదేననీ, వారి సమస్యలన్నీ, లోక్‌సభ ఎన్నికలైన తరువాత పరిశీలించబడగలవనీ, అంతవరకూ తాము రికార్డులు అప్పగించడానికి గైకొన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలనీ అన్నారు. వారి న్యాయమైన కోరికలను గూర్చి తాను రెవిన్యూ మంత్రితో సంప్రదించగలనన్నారు.

రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి శ్రీ ఎస్. ఆర్. ఎ. ఎస్. అప్పలనాయుడు మహాసభలకు ప్రారంభోత్సవం జరుపుతూ, గత 25 సంవత్సరాలుగా సంఘంలో సభ్యుడుగా వుంటూన్న తనకు గ్రామోద్యోగుల సమస్య లన్నీ తెలుసుననీ, అసోసియేషన్ నుంచి మునసబులు వేరుపడి సంఘాన్ని బలహీన పరుచుకొనే ప్రయత్నం చేసుకోరాదని హితవు చెప్పారు. ప్రభుత్వ మంత్రాంగంలో ప్రధాన భాగమైన గ్రామోద్యోగుల వ్యవస్థలో వారి వేతనాలు పెంచుటలో వ్యయభారాన్ని కొంత కేంద్రం కూడా భరించాలని ఆయన సూచించారు.

శ్రీ అల్లూరి కృష్ణారావు, శ్రీ కొప్పాక రెడ్డి సూర్యనారాయణ కూడా ప్రసంగించారు.

మృతవీరులకు శ్రద్ధాంజలి
(1 వ పేజీ తరువాయి)

లలో కూడా ఫిరంగులు పేల్చారు. రెండు నిముషాల మౌన ప్రార్థనకాలం ముగియగానే తిరిగి ఫిరంగులు పేల్చారు.

ప్రధాని, రాష్ట్రపతి, కాబినెట్ మంత్రులు, ఉన్నత మిలటరీ, సివిల్ అధికారులు, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛం సమర్పించి మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.

క్రొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగ్జీవన్ రామ్, విదేశాంగమంత్రి శ్రీ స్వరణ్‌సింగ్, గృహ నిర్మాణ మంత్రి శ్రీ కె.కె. షాలుకూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

పాత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యస్. నిజలింగప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్ అలీకూడా సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి గాంధిజీకి శ్రద్ధాంజలి ఘటించారు. కానివారు అధికార ఉత్సవం ప్రారంభం కావడానికి పది నిముషాలు ముందుగానే వెళ్లిపోయారు.

ఈ ఉత్సవం నేటి ఉదయమే వలంటీర్లు చరఖావడుకుతూ, భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ, భజనలు సాగిస్తుండగా ప్రారంభమైంది.

మృతవీరులకు హైదరాబాద్‌లో శ్రద్ధాంజలి

హైదరాబాద్, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధికి, స్వాతంత్ర్యసమరంలో ప్రాణాలొడ్డిన మృతవీరులకు ఆంధ్రరాజధాని ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. నేటి ఉదయం సరిగ్గా 11 గంటలకు సైరన్ మోగగానే నగరంలో ఎక్కడి వారక్కడ రెండు నిముషాల సేపునిలిచి, మృతవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఫ్యాక్టరీలు, వివిధ కార్యాలయాలలో పనిచేసే వారుకూడా రెండు నిముషాలసేపు మౌనం పాటించారు.

విశాఖలో గాంధీజీ వరంతి సభ

విశాఖపట్నం, జనవరి 30 : గాంధిజీ వరంతి అమర వీరుల దినోత్సవం సందర్భంలో నేడు యిక్కడ గాంధి శాంతిసంఘ ఆధ్వర్యాన జరిగిన బహిరంగ సభకు డాక్టర్ ఎం. వి. కృష్ణారావు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు డబ్ల్యు. వి. రామారావు, బి. వి. ఎస్. పాత్రుడు, కుమారి పి. జ్యోత్స్నహిని, బి. సాంబశివరావులు ప్రసంగించారు

సెంట్రల్ రేంజి డి. ఐ. జి. శ్రీ మునుస్వామి
విజయవాడకు ఆగమనం
(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, జనవరి 30 : నెల్లూరు కేంద్ర స్థానంగా ఇటీవల క్రొత్తగా ఏర్పాటయిన సెంట్రల్ రేంజి డిప్యూటీ పోలీసు యిన్‌స్పెక్టరు జనరల్ శ్రీ ఆర్. కె. మునిస్వామి, నేటి ఉదయం విజయవాడ వచ్చారు. ఆయన జనవరి 22 న చార్జిని తీసుకున్నారు. నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలలో ఈ కొత్త సెంట్రల్ రేంజి ఏర్పాటు చేయబడినది.

శ్రీ మునిస్వామి వయస్సు 48 సంవత్సరాలు. ఇండియన్ పోలీసుసర్వీసుకు చెందిన శ్రీ మునిస్వామి అంతకుముందు అనంతపురంలోని పోలీసు ట్రయినింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నుండేవారు. తర్వాత డి. ఐ. జి. గా ప్రమోటు అయినారు. ఒక్కొక్క జిల్లాను సందర్శించి ఆ యా జిల్లాలలోని పోలీసు అధికారులను కలుసుకుని వారితో స్థానికవిషయాలపై చర్చ జరిపారు. కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ కె. విజయరామారావు తదితర పోలీసు అధికారులు కొత్త డి. ఐ. జి. కి స్వాగతం పలికారు. ఈ కొత్త రేంజిలో ప్రజల సంతృప్తి మేరకు సేవ చేయడానికి పోలీసుశాఖ శక్తివంచన లేకుండా పని చేస్తుందని తెల్పుతూ ప్రజలు పోలీసు శాఖకు ఇతోధికంగా తోడ్పడగలరని ఆశించారు.

రాజానగరంలో ఆశ్రమ పాఠశాల ప్రారంభం

కొయ్యలగూడెం, జనవరి 30: గిరిజన ప్రాంతమైన రాజానగరంలో ఆశ్రమ పాఠశాలకు రివిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ వి. వేణుగోపాలరావు ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. శ్రీ కొండమొదల రామిరెడ్డి (ఎం. ఎల్. ఏ.) జండా ప్రతిష్ఠ జరిపారు. తరువాత జరిగిన సభకు అయన అధ్యక్షత వహించారు. శ్రీ రంగాచార్యులు, శ్రీ మీరా మొహిద్దీన్, డాక్టర్ పి. బలరామరాజు, శ్రీ వి. భానుమూర్తి, శ్రీ ఎస్. రామన్న దొర, (సర్పంచ్), మాట్లాడారు. శ్రీ కె. వెంకట్రావు వందన సమర్పణ చేశారు. ఆశ్రమ పాటశాల బాలబాలికలకు ఆర్. డి. ఒ. దుస్తులు పంచిపెట్టారు. (మ. ఏ.)

సమిశ్రగూడెం పంచాయతీకి కొత్త సర్పంచ్ ఎన్నిక

నిడదవోలు, జనవరి 30: సమిశ్రగూడెం గ్రామపంచాయతీకి జనవరి 27 వ జరిగిన ఎన్నికలలో శ్రీ ఉండవల్లి వరసయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. (మ. ఏ.)

దక్షిణ రైల్వే
టెండరు నోటీసు
నెం. 2/పి ఇ/సి ఎన్/71 తేది 25-1-1971

ఈ క్రింది పనులకు చీఫ్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్) దక్షిణ రైల్వే, ఎగ్మూర్, మద్రాసు. వారు విడివిడిగా సీలువేయబడిన టెండర్లను 27—2—1971 తేది శనివారం మ. 3—00 గంటల వరకు ఆహ్వానిస్తున్నారు. టెండర్లు 27—2—1971 తేది శనివారం మ. 3—30 గంటలకు తెరవబడతాయి.

వ. నం	పని వివరం	సుమారుగా లెక్కించిన విలువ రు	ఎర్నెస్టు మ

తోర్నగల్లు, ముదుకులపెంటల (దోనిమలై) మధ్యకొత్త బ్రాడ్‌గేజి లైను నిర్మాణం.

గట్లు, అపుటెంగులు, సర్వీస్ రోడ్లు సమకూర్చుటకు మట్టిపని.

1.	రీచ్ 1 సి.హెచ్. 600 నుంచి సి.హెచ్. 9450 వరకు	9.68 లక్షలు	19,360-
2.	రీచ్ 2 సి.హెచ్. 9450 నుంచి సి.హెచ్. 16020వరకు	16.10లక్షలు	20000-
3.	రీచ్ 4 సి.హెచ్. 16980 నుంచి సి.హెచ్. 19330వరకు	14.29లక్షలు	20000-

టెండరు ఫారాలు జారీ చేయుటకు తుది తేదీ	22—2—1971 మ. 3—00గం
ఎర్నెస్టు మనీ ధరావతు చెల్లించే తుది తేదీ	23—2—1971 మ. 12—00గం
టెండర్లు స్వీకరించడానికి తుది తేదీ	27—2—1971 మ. 3—00గం
టెండర్లు తెరిచే టైము తేదీ	27—2—1971 తేదీ మ. 3—30గం

ఇతర వివరాలు టెండరు ఫారాలు (ట్రాన్స్‌ఫర్‌కు వీలు లేదు) చీఫ్ యింజనీర్ (కన్‌స్ట్రక్షన్) దక్షిణ రైల్వే, ఎగ్మూర్, మదరాసు—8 వారి నుంచి 22—2—1971 సోమవారం మ. 3—00 గంటల లోపుగా స్వయంగా తీసుకొనే పద్ధతిలో టెండరు ఫారం 1కి అమ్మకపు పన్ను సహా రు 10—30 (పది రూపాయల ముప్పయి పైసలు, పోస్టు ద్వారా పొందగోరిన రు 12—30 (పన్నెండు రూపాయల ముప్పయి పైసలు) (వాపస్ చెయ్యబడదు) చొ. దాని ఖరీదును చీఫ్ కాషియర్, దక్షిణ రైల్వే, పార్క్‌టవున్, మద్రాసు—3కు గాని లేదా దక్షిణ రైల్వే లోని ఏ స్టేషన్ మాస్టరు కైన గాని చెల్లించి తీసుకొన్న రసీదును చూపి పొందవచ్చును.

టెండరు ఫారాల ఖరీదును చీఫ్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్) దక్షిణ రైల్వే, ఎగ్మూర్, మద్రాసు—8 వారు స్వయంగా తీసుకోరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
రహదార్లు మరియు భవనముల శాఖ
చిట్ టెండరు నోటీసు

నిలువేసిన టెండర్లు, ఈ క్రిందనుదహరించిన పనులకు మొదటి వర్గమును రెండవ తరగతి రిజిష్టర్డు కంట్రాక్టర్ల వద్దనుండి శ్రీ రహదార్లు మరియు భవనములశాఖ సూపరింటెండింగు ఇంజనీరువారి ఆఫీసునందు 26—2—1971 మధ్యాహ్నం 3—00 గంటలవరకు తీసుకొనబడును. మరియు ఆదేరోజన మధ్యాహ్నము 3—30 గం. లకు తెరువబడును.

వరుస నెం.	పనిపేరు.	ప్రథమ ధరావత్తు సొమ్ము రూ.	ధరావతుసొమ్ము ఎవరికాతాకు జమకట్ట వలసినది.	టెండరు షెడ్యూలు ఖరీదు అమ్మకపువన్నుతో రూ.	పనిపూర్తి చేయు కాలము
1.	నేషనల్ హైవేస్ నెం. 5 మద్రాసు—కలకత్తారోడ్డులో శ్రీకాకుళంవద్ద మన్న నాగావళి నదిపై వంతెనకు మద్రాసువైపు అప్రోచ్ రోడ్డు వేయుటకు.	33000	ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. డబ్ల్యు. డి రహదార్లు—భవనములశాఖ నాగావళి బ్రిడ్జి డివిజను శ్రీకాకుళం.	200+6	రెండు సంవత్సరములు
2.	నేషనల్ హైవేస్ నెం. 5 మద్రాసు—కలకత్తారోడ్డులో శ్రీకాకుళం వద్దనున్న నాగావళి నదిపై వంతెనకు కలకత్తావైపు అప్రోచ్‌రోడ్డు వేయుటకు.	45000	—డిటో—	200+6	రెండు సంవత్సరములు

టెండరు ఫారములకొరకు దరఖాస్తులను సూపరింటెండింగు ఇంజనీరు పి. డబ్ల్యు. డి. (ఆర్ అండ్ బి) కాకినాడ సర్కిలు, కాకినాడ వారికి, టెండరు షెడ్యూలు ఖరీదు 3 అదర్ రెమిటెన్సెస్ — ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి. (ఆర్ అండ్ బి) నాగావళీబ్రిడ్జి డివిజను, శ్రీకాకుళంవారి ఎకౌంటుకు చెల్లించిన చలానుతోమ మరియు రిజిస్ట్రేషను దాఖలా అర్హతలతో జతపరచి 12—2—71 సాయంత్రం 5—00 గం. ల లోపున చేరునట్లు పంపవలెను.

టెండరు ఫారములు 15—2—71 తేదీనుండి 22—2—71 తేదీవరకు ఇవ్వబడును.

టెండరు ఫారములు పోస్టుద్వారా పంపబడవు. అందువలన, కంట్రాక్టర్లు టెండరు ఫారములను ఈ ఆఫీసునుండి పొందవలయును.

[సం] సయ్యద్ ఖాద్లామొహియుద్దీన్,
సూపరింటెండింగు ఇంజనీరు (ఆర్ అండ్ బి)
కాకినాడసర్కిల్, కాకినాడ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం : పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంట్
ఇరిగేషన్ సర్కిల్ : నిజామాబాద్
టెండర్ నోటీసు నెం. 67/70-71

ఈ క్రింది పనులకు సూపరింటెండింగ్ ఇంజనీరు, పి.డబ్ల్యు.డి. ఇరిగేషన్ సర్కిల్, నిజామాబాద్‌చే తగు అనుభవం కల కంట్రాక్టరుల నుంచి నిర్ణీత ఫారాలలో సీలు వేయబడిన టెండర్లు 10—2—1971 తేదీ మ. 3—00 గంటల వరకు స్వీకరిస్తారు.

టెండర్లు అదే రోజున మ. 3—30 గంటలకు హాజరైన టెండరుదారుల సమక్షంలో తెరువబడును.

వ. నం	పని వివరం	కంట్రాక్టు మొత్తం రూ లక్షలలో	ఎర్నెస్ట్‌మనీ ధరావతు మొత్తం	పని పూర్తి చేసే కాల పరిమితి	అమ్మకంపన్ను సహా టెండర్ ఫారాల ఖరీదు	టెండరు ఫారాలు అమ్మే తేదీ
1.	ఆదిలాబాద్ జిల్లా ముధోల్ తాలూకా వత్యం గ్రామంలో వత్యం (ప్రాజెక్టు హెడ్‌వర్క్సు) నిర్మాణం.	3.40	రూ 8,500 —	24 నెలలు	రు 20.60	9—2—1971 వరకు
2.	ఆదిలాబాద్ జిల్లా ముధోల్ తాలూకా కలూర్ గ్రామంలో మొగిలి (ప్రాజెక్టు హెడ్‌వర్క్సు) నిర్మాణం.	3.00	రూ 7,500 —	18 నెలలు	రు 20.60	9—2—1971 వరకు

1. ప్లానులు, స్పెసిఫికేషనులు కల టెండరు డాక్యుమెంట్లు సూపరింటెండింగ్ ఇంజనీరు, పి.డబ్ల్యు.డి. ఇరిగేషన్ సర్కిల్, నిజామాబాద్ వారి ఆఫీసునుంచి పై పేర్కొన్న తేదీలలో ఆఫీసు పనిచేసే ఏ రోజునైనా పొందవచ్చును.
2. టెండరును కంట్రాక్టరు పంపలేకపోయినా, డిపార్టుమెంటు వాయిదా వేసినా టెండరు షెడ్యూల్సు ఖరీదు వాపసు చెయ్యబడదు.
3. టెండరు షెడ్యూలు ఖరీదు స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో "U — Remittances — III Other Remittances — Items adjustable by P.W.D. in favour of Executive Engineer, I.B. Division, Nirmal." పద్దుకు చెల్లించవలెను. లేదా బ్యాంకు డ్రాఫ్టు ద్వారా పంపవలెను.
4. ఎర్నెస్టు మనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో "T — Deposits and Advance and Part II Deposits — Not bearing interest — Revenue Deposits in favour of the Executive Engineer, P.W.D., I.B. Division, Nirmal." పద్దుకు చెల్లించవలెను.

ఏ. విఠల్ రావు,
ఇ/సి సూపరింటెండింగ్ ఇంజనీరు, పి.డబ్ల్యు.డి.
ఇరిగేషన్ సర్కిల్, నిజామాబాద్.

ఆంధ్రప్రభ
కళాసాహిత్యవిజ్ఞానవేదిక

ఉన్నత విద్యాబోధనా భాషగా సంస్కృతాన్ని స్వీకరించాలి

'పావని'

ఉన్నత విద్యాబోధనకి ఏ భాష ఉండాలి? అన్నదానిపై విద్యావేత్తలలో ఏకాభిప్రాయం లేదు. కొందరు ఇంగ్లీషు కొనసాగాలని అంటున్నారు. మరి కొందరు విద్యాబోధన యావత్తూ మాతృభాషలోనే జరగాలనీ, అప్పుడే ఎదిగే బాలబాలికలు బాగా చదువుతారనీ అంటున్నారు. కాని వివిధ ప్రాంతీయ ప్రభుత్వాలూ, విశ్వవిద్యాలయాలూ మాత్రం మాతృభాషలో విద్యాబోధన ప్రణాళికలనూ కార్యక్రమాలనూ కొన్ని సంవత్సరాలుగా చకచకా ఆచరణలో పెడుతున్నాయి. ఇంగ్లీషు వదిలేసినా భారత దేశంలో క్రీగంటి పోతున్నది. ఎం.ఏ., ఎం.ఎస్.సి. విద్యార్థులు తప్పు తప్పులు లేకుండా ఇంగ్లీషులో సెలవు చీటియైనా వ్రాయలేక పోతున్నారు. ఇప్పటికే విద్యా వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఇంకో పది పదిహేనేళ్ళ పిమ్మట విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రస్తుతం వూహించలేము.

అనేక సంవత్సరాలుగా ఇంగ్లీషు మన దేశంలో ఉన్నత విద్యాబోధన భాషగా ఉంటున్నది. పరాయి భాష అయినా దానికో మనం కునకు అవసరమైనంత ప్రాధాన్యం గణించ గలిగాము. ఇంగ్లీషు వలన మన దేశానికి రెండు ముఖ్య ప్రయోజనాలు సమకూరాయి. దేశసమైక్యత, విజ్ఞాన శాస్త్ర ప్రగతిని అంది పుచ్చుకో గలగడం, మెకాలే ఇంగ్లీషును సమస్త దేశంలోనూ బోధనా భాషగా ఏర్పరచి ఉండకపోతే, వివిధ ప్రాంతాలలో ఆ ప్రాంత భాషలనే వినియోగించి ఉంటే వివిధ ప్రాంతీయులు ఎప్పుడో పరస్పరం కీచులాడుకొని విడిపోయి ఉండేవారు. సమైక్య భారతం అనేది అసలు చరిత్రలో లేకపోయేది. ఇప్పుడు ఇంగ్లీషును వదులుకో బోతూ, వివిధ భాషలను వినియోగించబోతున్న ఆరంభ దశలోనే ఈ కీచులాటలు ఎంతగా విజృంభిస్తున్నవో చూస్తున్నాము. ముందు ముందు ఈ కీచులాటల దుష్ఫలితాలు ఏ తీరున పరిణమిస్తాయో అన్నది అందరికీ ఆందోళన కలిగిస్తూనే ఉంది.

ఇంగ్లీషుకి వ్యతిరేకత ఉత్తర దేశంలో ప్రారంభమయింది. ఉత్తర ప్రాంతీయులు ఇంగ్లీషుని మానుకొని హిందీని నియమించినా దానికి ప్రతిచర్య అన్నట్టుగా దక్షిణ వివిధ ప్రాంతాల వారు తమతమ మాతృభాషలని నియమించు కొంటున్నారు. ఇదంతా ఒక తీవ్రమైన రాజకీయ ప్రోద్బలంచేత జరిగి పోతున్నదే తప్ప, దీనివలన ముందు ముందు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, దీనివలన లాభమా? నష్టమా, ఈ ఆచరణలో సాధక బాధకాలేమిటి అని నిదానంగా ఆలోచించి నిర్ణయం ఎవరూ చెయ్యలేదు.

భవిష్యత్తులో తెలుగులో ఎం.ఎస్.సి బి. టెక్, బి.ఇ, మెడిసిన్ మొదలైన పట్ట పరీక్షలు పాసయే వారి ఉద్యోగావకాశాలు ఎంత మాత్రంగా ఉంటాయని? వారి ఉద్యోగావకాశాలు ఆంధ్ర ప్రాంతానికి మాత్రం పరిమితమై పోతాయి. కేంద్ర ప్రభుత్వం చేత నడప బడుతున్న రిసెర్చి ఇన్‌స్టిట్యూట్స్, కర్మాగారాలు మొదలైన వాటిలో హిందీలో ఆ పరీక్షలు పాసయినవారికి లభించేటన్ని అవకాశాలు వివిధ భాషలలో పాసయిన వారికి ఉండవు. ఉద్యోగార్థులకి భాష చాలా ముఖ్యమైనది. ఒకవేళ ప్రభుత్వ యాజమాన్యంలో నడప బడుతున్న సంస్థలన్నింటిలో, ఈ ప్రాంతం వారికిన్నీ, ఆ ప్రాంతంవారికిన్నీ అని ఉద్యోగాలు కేటాయించినా, ప్రైవేటు సంస్థల వారి నెవ్వరూ ఆపరు. ఎవరు తమ ఉద్యోగాన్ని బాగా నిర్వహించగలరని నమ్మకం కలిగితే వారినే నియమించు కొంటారు. వీటన్నిటిలో హిందీ మాతృభాషగానో మాతృభాషా పద్ధతంగానో కలిగి, ఆ భాషలో చదువునేర్చుకొన్న వారికి పూర్తిగా సౌకర్యం అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. స్టెనోగ్రాఫరు ఉద్యోగం మొదలు మేనేజరు ఉద్యోగం వరకు హిందీ మాతృ భాషగా కలవారికి అన్నివిధాలా పైచేయి అవుతుంది. తెనుగు, కన్నడం, ఇత్యాది భాషలలో చదువుకొన్న వారికి ఆ సంస్థలలో ఉద్యోగం దొరకడం కష్టం. ఒకటో అరో దొరికినా దానిని నిర్వహించడం ఇంకా కష్టం. తెనుగు, కన్నడం మొదలైన భాషలలో ఎం.ఎస్.సి పి. హెచ్.డి. మొదలైన ఉన్నతపరీక్షలు పాసయినవారు తమ రిసెర్చి పేపర్లను దేశంలోనూ, ప్రపంచంలోనూ అందరు శాస్త్రజ్ఞులూ చదవగలందుకు ఏభాషలో వ్రాసి ప్రకటిస్తారు. ?

ప్రాంతీయ భాషలలోనా, హిందీలోనా ఇంగ్లీషులోనా? సింపోజియా జరిగినప్పుడు ఏ భాషలో చదువుతారు. చర్చిస్తారు? కేంద్ర రిసెర్చి ఇన్‌స్టిట్యూట్స్‌లో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన శాస్త్రజ్ఞులు, ఒకరిభాష, శాస్త్ర సాంకేతిక పదాలూ, ఇంకొకరికి అర్థం కాకుండా ఉంటే, అంతా కలిసి ఒక టీమ్‌గా ఎలా పని చెయ్య గలుగుతారు?

ఇదంతా ముందు ముందు కష్టమవుతుంది. కనుక, ఏ ప్రాంతంవారు ఆ ప్రాంతంలోనే రిసెర్చి లేబొరేటరీలు, కర్మాగారాలు ఏర్పరచు కోవలసి వస్తుంది. కాని ఇది వాంఛనీయమూకాదు, శక్యమూ కాదు. అన్ని రకాల ఫాక్టరీలూ అన్ని ప్రాంతాలలోనూ నెలకొల్పడం అసాధ్యం. ఒక టెక్నాలజీలో ఒకడు పాసయితే, ఆ సంకేత విద్యకు సంబంధించిన ఫాక్టరీ వాడి ప్రాంతంలో లేకపోతే ఆ చదువు వాడికి దండుగవుతుంది. దీనివలన ఏ ప్రాంతాలలో ఏఏ ఉద్యోగావకాశాలున్నాయో, ఆయా విద్యలనే ఆయా ప్రాంతంలో బోధిస్తే, దాని వలన విద్యా సంస్థలు క్షీణించి, విజ్ఞాన ప్రగతి కుంటుపడుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకోసం, ఫాక్టరీలకోసం వివిధ ప్రాంతాలవుద్య సంఘర్షణ ముందు ముందు ప్రచండ భీషణ రూపం దాల్చుతుంది.

ఐతే, ఏ భాషలో విద్య నేర్చు కొన్నా, హిందీ అను సంధాన భాషగా ఉంటుంది కదా. ప్రతివాడూ హిందీ నేర్చు కొంటాడు గనుక ఏ ప్రాంతము లోనైనా వాడు ఉద్యోగం చెయ్యగలడు అనవచ్చును. కాని చదువంతా సాంకేతిక పదాలతో సహా మాతృభాష నేర్చుకొని, ఏ కొద్ది పాటో హిందీ నేర్చు కొన్నా అది వాడికి అంతగా ఉపకరించదు. శాస్త్ర విద్యలలో చాలామటుకు సాంకేతిక పదాలే ఉంటాయి. ఈ సాంకేతిక పదాలుకూడా ఆలేక మంతటికీ ఒకటిగాలేవు, ఏ భాషవారు ఆ భాషలో వారి ఇష్టం వచ్చినట్టు కల్పించుకొంటున్నారు.

తెనుగులో గాడ ఉదజ హరి తామ్లము అంటే, గుజరాతీలో మిటూ సాతేజ్ అమ్ల అంటున్నారు. అరవం ఏదో అరవ మాట ఉపయోగించవచ్చును. వీరందరికీ భావసమైక్యం కుదిరేదెలా? ఇంతేకాక, హిందీని దక్షిణాది వారు ఎంతగా నేర్చినా ఉత్తరాదివారితో పోటీ చేయలేరు. హిందీ అధికార భాష అయింది, ఆ భాషను అందరూ నేర్చుకోవాలి అంటే, ఏవో కాలక్షేపానికో కథలు చదవడానికో నేర్చు కొమ్మనికాదు. గుమాస్తా, ఉద్యోగం మొదలు మేనేజరు ఉద్యోగం వరకు ఆ భాషలో ప్రావీణ్యం అవశ్యకమవుతుంది. దక్షిణ దేశంలో ఉంటూ హిందీలో సాహిత్యరత్న, ఎం.ఏ. పరీక్షలు పాసయిన వాళ్ళైనా అంటాహట్, డినాలస్, ప్రాంతాలలో, శిష్టాలాగేనా, వ్యవహరించినంత ధారాళంగా హిందీలో వ్యవహరించలేరు.

ఎవరైనా చదువుకోడం ఉద్యోగం కోసమే ముందు ముందు తెనుగులో చదువుకొనేకన్నా, హిందీలో చదువుకొంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు కనిపిస్తే ప్రజలందరూ హిందీలోనే చదువు కొంటారు. ఇప్పుడు పట్టణాలలో చాలామంది పిల్లలను మాతృభాషలో నిర్వహించబడుచున్న పాఠశాలలోకాక ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌లో ఎలా చేర్పిస్తున్నారో అలాగే ముందు ముందు హిందీ మీడియం వాటిలో చేర్పిస్తారు. ఒక పట్టణంలో హిందీ మీడియం కాలేజి ఒకటి, తెనుగు మీడియం కాలేజి ఒకటి ఉంటే ప్రజలు తెనుగు కాలేజీని విడిచి హిందీ కాలేజీకే ఎగబడతారు. దీని నెవ్వరూ ఆపలేరు. కనుక ఇప్పుడు ఇంగ్లీషుని తొలగించి మాతృభాషను విద్యా బోధనకి నియమించినా, ముందు ముందు అది హిందీ చేత స్థానభ్రంశం పొందక తప్పదు.

కనుక ఉన్నత విద్యా బోధన భాషని నిర్ణయించడంలో ఈ సాధక బాధకాలనూ, లాభ నష్టాలనూ దూరదృష్టితో ఆలోచించవలసి ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఉద్యోగాలకు కటకట ఏర్పడినందు వలన ఇవన్నీ పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయే తప్ప ముందు ముందు మనం అభ్యుదయం సాధించి అందరికీ ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభ్యమైనప్పుడు ఈ సమస్యలన్నీ చాలా మటుకు వాటంతటవే విడిపోతాయని మనం ఆశించవచ్చును. కాని అది కేవలం ఆశమాత్రమే. మన దేశంకన్నా ఎంతో ప్రగతిని సాధించిన యూరోప్‌లోని కొన్ని దేశాలలో కూడా ఉద్యోగ సమస్య నేటికీ చాలా క్లిష్టంగా ఉంటోంది. ఐశ్వర్యవంతమైన అమెరికాలో కూడా ప్రస్తుతం ఉద్యోగావకాశాలలో పెద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. ఎం. ఎస్., పి. హెచ్. డి. పాసయిన వారికే అక్కడ ఉద్యోగాలు దొరకడంలేదు. కనుక మనదేశం ఇంక కొంతకాలంలో ఉద్యోగ సమస్యను పూర్తిగా పరిష్కరించ గలుగుతుందని మనం నమ్మడానికి ఆధారాలు లేవు. కనుక ఆ ఉన్న ఉద్యోగావకాశాలు పక్షపాతం హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమానంగా లభ్యం కాగలిగే పరిస్థితులు దేశంలో ఉండడం ఆవశ్యకం లేకపోతే వివిధ ప్రాంతాలవారికి సంఘర్షణలు తప్పవు.

దేశంలో అన్ని ప్రాంతాల వారికి భావ సమైక్యానికీ, రాజకీయ సమైక్యానికీ కూడా ఉన్నత విద్యాబోధన దేశమంతటా ఏక భాషలో జరగడం ఆవశ్యకం. దేశంలో సర్వ జనులకూ సమానంగా దూరాలలో ఉన్న భాషలు రెండున్నాయి. ఇంగ్లీషు, సంస్కృతమూను. హిందీ ఈ పనిని చెయ్య గలదని తోచదు. హిందీ నేర్చుకోవడంలో సౌలభ్యంఅంతా ఉత్తరాదివారిది, క్లేశమంతా దక్షిణాదివారిది. ఎంత శ్రమించినా వీరు వారితో తులతూగలేరు. ఇంగ్లీషుగాని, సంస్కృతం గాని నేర్చు కొనడంలో సర్వప్రాంత ప్రజలకూ సమాన సౌలభ్య క్లేశాలు ఉండడం వలన సమానావకాశాలు లభ్యం కావడం ఏర్పడుతుంది. అందుచేత, ప్రస్తుతం ఉన్న ఇంగ్లీషుని తొలగించకుండా అలాగే ఉంచి, ముప్ఫై సంవత్సరాలపాటు సంస్కృతాన్ని ప్రచారం చేసి అనంతరం శాశ్వతంగా సంస్కృతాన్నే దేశమంతటికీ అధికార భాషగానూ, ఉన్నత విద్యా బోధన భాషగానూ నియమించడం యుక్తమూ న్యాయమూను.

సంస్కృతమునగానే చాలామందికి కంగారు పుడుతుంది. సంస్కృతం మృత భాష అనీ, దానిలో మంత్రాలు తప్ప ఇంకేవీ లేవనీ, అదెప్పుడూ ప్రజాభాష కానే కాదనీ, ఆ భాష క్లిష్టమైంది కనుకనే దేశభాషల చేత ఆక్రాంతమై పోయిందని అటువంటి భాషను దీనికి నియమించ దలచడం హాస్యాస్పదమనీ చాలా మంది అంటూ ఉంటారు. కాని ఇప్పటికీ సంస్కృతం దేశం నలుమూలలలోనేకాక, విదేశాలలోనూ వ్యాపించి ఉంది. ఎందరో సంస్కృతంలో రచనలు చేస్తున్నారు.

(మిగతా 6వ పేజీలో)

ఆకాశమంటే ఏమిటి?

శ్రీ డి. వి. ఆర్. భాస్కరశాస్త్రి

ఆకాశం నీలంరంగు ఎట్లా వచ్చింది? అసలు ఆకాశమంటే ఏమిటి? అల్లా పైకి చూస్తే అక్కడ ఏమి కనిపిస్తుంది? ఇట్లాంటి ప్రశ్నలూ వాటికి ఎప్పటికప్పుడు ఏవో సమాధానాలు వినిపిస్తూనే వున్నాయి చాలాకాలం నుంచి. అడిగే వాని కుతూహలాన్ని బట్టీ, చెప్పే వాని ఓపికను బట్టీ వుంటూ వుంటాయి సహజంగా వీటికి సమాధానాలు. ఆకాశమంటే ఒట్టి శూన్యమనీ, అక్కడ ఏమీ వుండదనీ, ఏదో వున్నట్టు కనిపిస్తూ వుంటుందనీ—అది ఒక భ్రమ అనీ, అదొక మాయ కనక ఏదో మాయదారి రంగు దానికి పూసిరే పొమ్మనీ—ఇట్లా కొన్ని సమాధానాలు వుంటూ వుండేవి. అయితే వీటికి నిర్దిష్టమైన సమాధానం షుమారు నలభై ఏళ్ళ పాటు కట్టుదిట్టంగా తయారైంది.

ఎప్పటికి కష్టంలోంచైనా ఇంటి పైకప్పు కన్నంలోంచైనా, సూర్యకిరణాలు పుంజంగా ఒక చీకటి గదిలోకి పడితే, ఆ కిరణ పుంజం దాకడ మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గదిలో తేలుతూ, కదులుతూ వుండే చిన్న చిన్న దుమ్ము రేణువుల మీదుగా ఆ కిరణాలు సూటిగా ప్రయాణం చేయడం గమనిస్తాం. అట్లా ప్రయాణం చేస్తున్న కిరణాల్ని ఆ దుమ్ము కణాలు నలువైపులకు చెదర కొడ్తాయి. సూక్ష్మకణాల మీద కాంతి కిరణాలు పడి, చెదిరిపోవడాన్ని మనం విక్షేపణం (స్కాటరింగ్) అంటున్నాం. అయితే ఈ విక్షేపణ ప్రక్రియలో విశేషమేకటి వుంది. సూక్ష్మకణాల మీద పడ్డ కాంతిలో వుండే అంశవరాల (కాంపోనెంట్ కలర్స్) నిష్పత్తి విక్షేపణ మయ్యాక మారిపోతుంది. అంటే మామూలు సూర్యరశ్మి వంటి తెల్లటి కాంతిలో వూదా మొదలు ఎరుపు దాకా ఏడురంగుల కిరణాలు అంశాలుగా వుంటాయి కదా! సూర్యరశ్మి సూక్ష్మకణాల మీద విక్షేపణమైనప్పుడు, ఆ కణాల దగ్గర నుంచి వచ్చే కిరణాలలో వూదా (వయొలెట్) రంగు కిరణాలు, నీలం (బ్లూ) రంగు కిరణాలు ఎక్కువ వుంటాయన్న మాట. దీనినే మరోలా కూడా చెప్పవచ్చు — బయలుదేరిన చోటు నుంచి కాంతి చాలా సూక్ష్మమైన తరంగాలుగా సెకనుకూలంకూ ప్రయాణం చేస్తుందనే ఫిజిక్స్ సిద్ధాంతం (వేవ్ థియరీ) ప్రకారం, వూదా మొదలు ఎరుపు దాకా వుండే ఏడు రంగుల కిరణాలూ పరిశీలిస్తే, ఆయా కిరణాలు ఒకదాని కంటె మరొకటి పొడుగ్గా వుండే తరంగాలుగా వుంటాయి. వూదా రంగు కాంతి తరంగం పొడుగు కనిష్ఠం, ఎరుపు కాంతి తరంగం పొడుగు గరిష్ఠమూను. అన్ని రంగులూ సంయుక్తంగా వుండే తెల్లని సూర్యరశ్మి సూక్ష్మకణాల మీద పడ్డప్పుడు, విక్షేపణమయ్యే కాంతిలో వూదా, నీలం వంటి కాంతి తరంగాలు ఎక్కువగానూ, నారింజ, ఎరుపు వంటి కాంతి తరంగాలు తక్కువగానూ వుంటాయన్న మాట.

1868 లోనే, జాన్ టిండాల్ ఈ విషయం మీద కొంత పరిశోధన చేశాడు. ఎమైల్ నైట్రేట్ ఆవిరి, గాలి కలిసి వున్న ఒక గాజు నాళికలో నుంచి తెల్లని కాంతిని ప్రసరింపజేసి ఆయన చూశాడు మొదట. లేత నీలంగా కనిపించింది ఆ కాంతి. ఆ కాంతి కిరణాల దార్య వల్ల ఎమైల్ నైట్రేట్ రేణువులు క్రమంగా దగ్గరపడి, పరిమాణంలో పెద్దవవుతున్నట్టు టిండల్ అనుకున్నాడు. ఆ ఆవిరి కణాలు పెద్దవైన కొద్దీ వాటి మీద నుంచి వచ్చే కాంతి క్రమంగా ముదురు నీలంగా మారి, దగ్గరదగ్గర తెల్లటి కిరణాలుగా మారడం మొదలుపెట్టింది. కణాల పరిమాణం పెద్దదైనకొద్దీ, వాటి మీద పడి, విక్షేపణమయ్యే కాంతి ఈవిధంగా మారినట్టు టిండల్ భావించాడు. టిండల్ తర్వాత లార్డ్ ర్యాలీ ఈ విషయంపై మరికొంత పరిశోధన చేశాడు.

వాతావరణంలో దూరంగా, భూమిని ఆవరించి వున్న దుమ్ము కణాల మీద సూర్య రశ్మి విక్షేపణమవుతోందని లార్డ్ ర్యాలీ వివరించాడు. సూర్యరశ్మి భూమిని చేరే లోపున రకరకాల ఆవరణలు దాటవలసి వుంది. మబ్బుల నీటి అణువులు, దుమ్ము కణాలు, గాలి అణువులు, ఇంకా రకరకాల వాయువుల అణువులు—యివన్నీ వున్నాయి మధ్య. ఈ కణాలలో చాలాచాలా చిన్నవి చాలా వున్నాయి. కాంతి తరంగాలంత సూక్ష్మకణాలు చాలా వున్నాయి. అంటే సెంటి మీటరులో పది కోట్లో వంతు సైజు అణువులు వుంటాయన్న మాట. వాటి మీద పడ్డ సూర్యరశ్మిని అవి విక్షేపిస్తూ వుంటాయి. అటువంటప్పుడు నీలం కాంతి మాత్రం ప్రతిదిక్కు నుండూ, పైనుంచి రావడం వల్ల మనపైన, నీలంగా భూమిని ఆవరించి దూరంగా ఏదో వున్నట్టు భావిస్తున్నారు. దాన్ని ఆకాశమంటున్నారు.

అట్లాగే సూర్యాస్తమయం, సూర్యోదయం సమయాలలో ఆకాశమూ సూర్య గోళమూ ఎర్రఎర్రగా సంజె కాంతులలో కనిపిస్తూ వుంటాయి. ఆ సమయాలలో తెల్లని సూర్యకిరణాలు ఏటవాలుగా వాతావరణంలోని అణువుమీద పడి విక్షేపణమై పోతూ వుంటాయి. వాటిలోని ఎరుపు కిరణాల భాగం మాత్రం భూమికి చేరుతూ వుండడం వల్ల మనకి ఆకాశమూ, సూర్యగోళమూ అరుణిమలో కనిపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు వున్నప్పుడు నిటారుగా భూమి మీద పడే ఆ కిరణాలు వాతావరణాణువుల మీద లక్ష్యాలంగా విక్షేపణ మవడం వల్ల ఆ సూర్యుడే ఈసారి తెల్లటి కిరణాలతో వెలుగుతున్నట్టు కనిపిస్తాడు.

ఒకవేళ వాతావరణం లేకపోతే ఏమవుతుంది? అంటే, సూర్యకిరణాల మార్గంలో ఏ అణువులూ లేకపోతే ఆ కిరణాలు విక్షేపణ మయ్యే ప్రసక్తే లేదు. అణువులూ లేవు, కిరణాల విక్షేపణమూ లేదు కనుక, ఆకాశం నీలంగా బదులు, నల్లగా కనిపిస్తుంది! పట్ట పగలు, ఆ నల్లటి ఆకాశంలోంచి సూర్యుడు తెల్లటి మాయంగా ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది ఆసమయాన. భూమిని విడిచిపెట్టి, వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించిన రోదసీ యాత్రికునికి సూర్యుడు విభిన్నంగా కనిపిస్తూ వుంటాడు. అంతేకాదు, నక్షత్రాలు కూడా ఆ నిర్మలాకాశంలో పగటి సూర్యునితో పాటు మిలమిలా మెరిసిపోతూ వెలిసిపోతూ కనిపిస్తూ వుంటాయి!

''కౌశిక''

— వి. వి. శమురు, సూర్యాపేట

రథసప్తమి: రవి కిరణాలు

శ్రీ అంద్ర శేషగిరిరావు

రథసప్తమి సూర్యారాధన కుద్దిష్టమైన పర్వ దినం. రథసప్తమి తోరణాలుపున్నతాయి— అని సామెత. ఇప్పుడు ప్రాముఖ్యత పొందిన రథము సూర్యునిది. మకర సంక్రాంతి నుంచి ఉత్తర ముఖంగా పయనించే సూర్యుని కిరణాలు ఆనాటినుంచి బాగా తీక్ష్ణంగా ఉండడానికి ఆరంభిస్తాయి.

ఆ సంవత్సరంలో సూర్యుని తీక్ష్ణ కిరణములను ఆరంభించి మనుగుటనే ఇది సూర్యుని జన్మదినమనీ, కాగా, నాడు సూర్య జయంతి జరపాలనీ మన పెద్దలు ఆదేశించి ఉంటారు.

మన దేశాన సూర్యారాధన వేదకాలంనుంచీ విశేషంగానే ఉంది. ప్రత్యేకం అందుకోసం మంత్రాలు పుట్టాయి. ఎంతో ఐతిహ్యం మనకున్న పుట్టింది.

అంతేకాదు, సూర్యారాధన నిమిత్తం ప్రత్యేక దేవాలయాలు వెలిశాయి. ఆలయం ప్రత్యేకంగా లేకపోయినా ఆలయాల్లో నవగ్రహ మండపాలు వెలసి వాని ద్వారా సూర్యారాధన జరుగుతూనే వుంది.

ఈ నవగ్రహాల్లో సూర్యుని కిరణాలే భూమికి సూటిగా, వేడిగా తగిలేవి. మానవునికి ఆ కిరణాల ఉపయోగం అనంతం. కాగా, వాని కొక గొప్ప విలువ ఏర్పడింది. ఈ కిరణాల మూలంగా సూర్యుడు నిత్యదీప ప్రదీపను డయ్యాడు.

ఈ నిత్యదీప ప్రదీపకుని కిరణాలు పూజా భాజన మగుట సహజము. తాము నిర్మించిన దేవాలయములలోనికి ఈ సూర్యకిరణాలు ఏడాదికి ఒకసారైనా పారవారే ఏర్పాటు చేయ గలిగితే ఆ దేవాలయం మహత్తు మరింత మాన్య మవుతుందనే భావన మన దేవాలయ శిల్పులకు కలిగింది.

కాగా, వారు తమ బుద్ధి కుశలతను అంతా ఉపయోగించి, ధ్వజస్తంభాన్ని తప్పించుకుని ముఖ మంటపాన్ని దాటి ద్వారములో నుంచి దూసుకునిపోయి దేవతావిగ్రహం మీద పడే ఏర్పాటు చేశారు.

ఈ ఏర్పాటు చేయడానికి ఆ శిల్పులు గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో ఇంకా ఎన్ని శాస్త్రాల్లోనో మర్మాలు తెలిసిన మాననీయులై ఉండాలి.

ఇంత అతిలోకమైన ప్రజ్ఞగల శిల్పులచే నిర్మితమైన దేవాలయాలు దక్షిణభారతదేశంలోనే పదహారింటికి పైగా ఉన్నాయి. అందులో ఒక దేవాలయంలోనికి సూర్యకిరణాలు రథ సప్తమినాడు, దాని తొలినాడు, మలినాడు ప్రసరించి దేవతా విగ్రహాన్ని పూజిస్తున్నాయేమో అన్నట్టు కనిపిస్తాయి.

ఆ దేవాలయం నిర్మితమై ఇప్పటికి ఏడు వందల సంవత్సరాలు పైగా అయింది. ఇన్నాళ్ళుగ ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా రథసప్తమి పర్వ సందర్భంగా ఈ కిరణ ప్రసారం ఆ గుడిలో అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంది.

అది కిరణోత్సవం - అనేగొప్ప పేరుసుకూర్చు కుని యశోకొట వెలిగింది తైర్థికులను ఆకర్షించి మన పూర్వుల శిల్పవిద్యా ప్రాశస్త్యమును చాటుతూ ఉన్నది.

ఆ దేవాలయం కొల్హాపురంలోని మహాలక్ష్మి ఆలయం.

రథసప్తమి నాడు అక్కడ సాగే ఈ తీర్థ విశేషాలు వివరించుకోవడానికి పూర్వం సంవత్సరంలో ఏదో ఒక రోజున గర్భగుడి లోనికి సూర్యకిరణాలు ప్రసరించే ఏర్పాట్లు గల దేవాలయాల విషయం కొద్దిగా తెలుసుకోవడం అప్రస్తుత మనిపించుకోదు.

రథసప్తమి నాడు కిరణోత్సవం సాగే మహాలక్ష్మి దేవాలయం కాక, దక్షిణ భారతంలో మరో పదహారు దేవాలయాల్లో సూర్యుడు తన కిరణాలను ప్రవేశింపచేసి, అచ్చటి దేవతా విగ్రహాలను పూజించే ఏర్పాట్లు ఉన్నాయి.

ఈ పదహారు దేవాలయాల్లో సాపూర్ణు, తిరునెల్లిక, పనస్‌కట్టూరు, తిరుప్పరితియము మున్నగు తావుల్లోని సూర్యపూజ (సూర్యకిరణాలు మూల విగ్రహాన్ని ముట్టడం) యొక్క వివరాలు అంతగా తెలియరావు. పదమూడు దేవాలయాల్లోని సూర్యపూజ వివరాలు సూటిగా తెలియవస్తున్నాయి.

ఇందులో పది దేవాలయాలు తూర్పు వాకిలి కలవి. కాగా, వానిలో సూర్యపూజ ఉదయ కాలంలో జరుగుతుంది. మిగతా మూడు దేవాలయాల్లో సూర్యపూజ సాయంకాలం జరుగుతుంది. కాగా, ఆ దేవాలయాలు పశ్చిమాభి ముఖమై ఉంటాయని వేరే చెప్పనక్కరలేదు.

ఈ పదమూడు దేవాలయాల పేర్లూ, వాటి పూజల పేర్లు దిగువను తెలుపుతున్నాను. వానిలో సూర్యకిరణ ప్రసారాలు మూల విగ్రహం మీదపడే తేదీలను శ్రీ కె. ఆర్. కృష్ణమూర్తి ఇట్లా తెలుపుతున్నారు.

1. శ్రీ వైద్యనాథస్వామి దేవాలయం:పూండమట్ల, మార్చి 4, 5, 6 తేదీలు
2. శ్రీ నాగేశ్వర దేవాలయం : కుంభకోణం, ఏప్రిల్ 23, 24, 25
3. శ్రీ సాక్షినాథాలయం : తిరుపురాంబియం మార్చి 16, 17, 18.
4. శ్రీ అక్షరపురీశ్వరాలయం: ఇన్నాంబూరు, మార్చి 26, 27, 28
5. శ్రీ ఆపత్సహాయేశ్వరాలయం:ఆడుత్తురై, ఏప్రిల్ 18, 19, 20.
6. శ్రీ కోటీశ్వరాలయం : తిరుక్కొడికావల్, ఆగస్టు 5, 6, 7
7. శ్రీ పశుపతీశ్వరాలయం : పంజై, ఏప్రిల్ 20, 21, 22.
8. శ్రీ స్వర్ణపురీశ్వరాలయం : సెంబనార్ కోయిల్, ఏప్రిల్ 20 మొదలు 1 వారం,
9. శ్రీ వేదపురీశ్వరాలయం: తిరువెడిక్కుడి, మార్చి 23, 24, 25, 26.
10. శ్రీ అరుణాచలస్వామి ఆలయం : తిరుత్తని, మార్చి 15 ప్రాంతాన మూడు రోజులు.
11. శ్రీ బ్రహ్మశిరఖండీశ్వరాలయం : కండియూర్, ఫిబ్రవరి 24, 25, 26.
12. శ్రీ జంబుకేశ్వరాలయం : నెమ్మేలి, మార్చి 26, 27, 28.
13. శ్రీ వైద్యనాథస్వామి ఆలయం : వైదీశ్వరన్ కోయిల్, సెప్టెంబరు 17, 18, 19.

ఈ పదమూడు దేవాలయాల్లోనూ మొదటి పదిన్నీ తూర్పు ముఖము కలిగినవి కావడం త ఉదయం సూర్యపూజ. మిగతా మూడింటివీ పడమటి ముఖం కావడంచేత సాయంకాల సూర్య పూజ.

ఇందులో పెక్కింట సూర్యపూజ ఉత్తరాయణంలోనే అగుట గమనార్హం. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో సూర్యపూజ జరిగే రెండు దేవాలయాలు మాత్రమే దక్షిణాయన సూర్యకిరణ పూజ కలవి.

మిగిలిన పదకొండు దేవాలయాల్లో ఉత్తరాయణ సూర్యకిరణపూజే ఫిబ్రవరిలో ఒకచోట, మార్చిలో ఆరు చోట్ల, ఏప్రిల్‌లో నాలుగు చోట్ల జరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలలు ఫాల్గుణం తుది వారాలు. చైత్రం, పూర్తి, వైశాఖం తొలి వారాలు అవుతూ వుంటాయి. ఫిబ్రవరి అంటే మాఘమే సాధారణంగా. కాగా ఫిబ్రవరి కిరణపూజ అంటే సూర్య జయంతి దినమైన రథసప్తమిని గర్భిత మొనర్చుకునే మాఘమాసపు మార్తాండ పూజయే కాని, సరిగ్గా అది రథసప్తమినాడే జరుగుతుందని చెప్పలేము. రథసప్తమినాడు జరిగే సూర్యకిరణ పూజోత్సవం దక్షిణ భారతంలో ఒక్క కొల్హాపురంలోనే జరుగుతుంది.

పైన పేర్కొన్న పదహారు దేవాలయాల్లోనూ జరిగే సూర్యకిరణ పూజకూ, కొల్హాపురంలో జరిగే సూర్యకిరణ పూజకూ తేడా వుంది.

పై పదహారు దేవాలయాల్లో సూర్యకిరణాలు మొదటి రోజున దేవతా విగ్రహం యొక్క ముఖంమీద పడతాయి. రెండవనాడు కటిస్థలం మీద, మూడవనాడు పాదతలం మీద.

ఈ దృశ్యం చూడతగి ఉంటుంది. మొదటి గోపురద్వారం గుండా దూసుకుని వచ్చి సూర్య కిరణాలు గర్భాలయంలోని మూలవిరాట్టుమీద పడుతూ వుండే దృశ్యం ఆశ్చర్యకరమై వుంటుంది.

మూలవిగ్రహం యొక్క ఎత్తు, ధ్వజ స్తంభం యొక్క ఉనికి ముందుగానే అన్నీ అంచనా వేసుకుని ఉంటేకాని ఈ ప్రసారం సంఘటితం కావడం దుస్తరం కదా!

ప్రత్యేక పూజలు జరిగే ఈ అపూర్వ కిరణోత్సవ సమయంలో ఆయా దేవాలయాలకు ప్రజలు నెట్టుకుని వస్తారు.

కాని, ఇవి ఏవికాని కొల్హాపురపు కిరణోత్సవానికి జనం రాక విషయంలో దీటు రావు.

కొల్హాపురానికి ఆ సమయంలో లక్షల కొద్దీ యాత్రికులు వస్తారు. అంతేకాదు, అక్కడ యింకొక తేడా కూడా ఉంది.

అచ్చట కిరణాలు మొదటిరోజున విగ్రహం పాదాలవద్ద, రెండవరోజున వక్షస్థల భాగం వద్ద, మూడవ రోజున శిరోభాగంమీద పడతాయి. ఈ వరస క్రిందనుంచి పైకి. ఇది ఇతర దేవాలయాల్లో ఉన్న పద్ధతికి భిన్నమైనది. కానీ, ఇదే సవ్యమైన దనుకోవాలి. ముందు పాదపూజ చేయడం మర్యాద కదా!

కొల్హాపురం లక్ష్మి దేవాలయం మహారాష్ట్రం లోనిది. మహారాష్ట్ర మాన్యుడు శ్రీ వి. ఎస్. సూక్తంకర్ ఈ ఉత్సవాన్ని ఇట్లా వివరిస్తున్నాడు :

''కొల్హాపురం మహాలక్ష్మి ఆలయం కాశీ ఖండం—మున్నగు పురాణగ్రంథాల్లో ప్రస్తావితమైంది. కాని, ఇప్పుడు అక్కడ ఉన్న దేవాలయం హేమాద్రిపంతు అనువానిచే అభివృద్ధి చేయబడినదిగా తెలియవస్తున్నది. హేమాద్రి పంత్ దేవగిరి యాదవరాజు రామదేవుని మంత్రి. పన్నెండవ శతాబ్ది వాడు.

అతడు మంత్రిమాత్రుడే కాదు, గొప్ప సేనాని. గొప్ప శిల్పవిద్యా నిపుణుడు. మహా విద్వాంసుడు. ఆతడు సంస్కృతంలో చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం రచించాడు. అది ఒక మానవధర్మ చంద్రిక. వ్రతఖండం అందొక భాగం.

మహాలక్ష్మి ఆలయ నిర్మాణ పద్ధతి అపూర్వమైనది సున్నపు కీర లేకుండగనే రాళ్ళపేర్చి నిర్మించిరి. ఈ అపూర్వ పద్ధతికే హేమాద్రి పంత్ శిల్ప పద్ధతి అనే పేరు ఏర్పడ్డది.

కాని, కొల్హాపుర దేవాలయ ప్రసిద్ధి ఈ శిల్ప పద్ధతిని బట్టి కాక, రథసప్తమి పర్వ సందర్భమున అక్కడ జరిగే ఒక ఉత్సవాన్నిబట్టి ఏర్పడింది. ఆ ఉత్సవానికి కిరణోత్సవం—అని పేరు.

ఈ ఆలయంలో ఒకదాని వెనుక వొకటిగా మూడు దేవాలయాలు ఉన్నాయి. మూడింటి మీద మూడు గోపురాలు. మధ్య గోపురం పెద్దది. అదే మహాలక్ష్మి నిలయం. దానికి ఇరుప్రక్కలా కాళి, సరస్వతుల చిన్న ఆలయాలు.

రథసప్తమి పర్వసందర్భమున వెనుక ముందుగా నాలుగు రోజులు ఈ ఆలయంలో కిరణోత్సవం జరుగుతుంది. ఈ నాలుగు నాళ్ళలో ఒక రోజున సూర్యకిరణాలు మహాలక్ష్మి దేవాలయ ద్వారం, ముందున్న దాటి గర్భాలయంలో ప్రవేశిస్తాయి.'

ఈ కిరణాలు మొదట దేవిపాదాలను స్పృశించి నెమ్మదిగా పైకి ఎక్కుతాయి. చివరకు దేవి ముఖ మండలంపైన ప్రసరిస్తాయి. ఈ ప్రసారం నాలు గైదు నిముషాలు ఉంటుంది. ఆ కాస్సేపూ మహా పుణ్యకాలం. ఈ పుణ్య కాలం ఏటేటా ఎప్పుడు వస్తుందీ దేవాలయ అర్చకులు గుణించి ఒక నెల ముందే తెలుపుతారు. అప్పుడు ప్రత్యేక పూజలు. ఆ కిరణోత్సవానికి తండోపతండాలుగా వస్తారు ప్రజలు. ఆ కిరణాలు దేవి విగ్రహం మీద పడటం సూర్యుడు

(మిగతా 6వ పేజీలో)

''మురళి'' (చందేలా) — పారిజీ

మనలో మాట

శ్రీమతి పి. సత్యవతి

జీవితాన్ని ప్రయాణంతో పోలుస్తారు. బాగానేవుంది. హాయిగా ఫోమ్ పరుపులమీద పడుకున్నట్లు, ఎయిర్ కండిషన్‌లో నిసి స్వస్థంగా జీవితాన్ని గడపాలి గానీ, క్రిక్కిరిసిన ప్రయాణికుల మధ్య, బిచ్చగాళ్ళ ఏడుపు పాటలలో సాగే రైలు ప్రయాణంతో పోల్చడం ఏం బాగాలేదు. కానీ, ఏం చేస్తాం పోల్చారు కదా!

నిజానికి రైళ్లల్లో, బస్సుల్లో అందులోనూ ఆర్డినరీ క్లాసు రైలుపెట్టెల్లో, ప్రతి వూరు దగ్గరా ఆగే బస్సుల్లో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభవం. వెనక అంటే వో పది పన్నెండేళ్ల క్రిందట బస్సుసర్వీసులు లేని కాలంలో ప్యాసెంజరు రైలు బళ్లల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. మరీ చిన్న తనం అనలేక పోయినా అది చిన్నతనంలోనే లెక్కనాకు. మావూరు స్టేషన్లో రైలు రెండు నిమిషాలు ఆగేది. స్టేషనుమాస్టారు మా నాన్న దగ్గర మందుకోసం (ఆయన డాక్టరు లెండి) వచ్చేవాడు. కనుక మేం ఫెక్కే వేదాకో స్టేషనుకి వస్తే మరో రెండు నిమిషాలు అదనంగా బండి పూరేవాడు. అయితే, అంత పల్లెటూల్లో రైలు ఎక్కే మమ్మల్ని చూసి లోపలివాళ్ళు దర్జాగా తలుపు తీసేవాళ్ళు కారు. పైగా 'ఇది సెకండు క్లాసు — ఇది ఇంటర్ క్లాసు'' అని చెప్పేవాళ్ళు. వాళ్ళ అమాటు అంటే మా అమ్మకి మహా చెడ్డ కోపం వచ్చేది. ''తెలుసులే తియ్యండి'' అని కోపంగా జవాబు చెప్పేది. ఈ అనుభవం ఒక్క ఆడవాళ్ళ కంపార్టుమెంటు దగ్గరే. ఇహ అక్కడనుంచీ, సంభాషణ మొదలు పెట్టి దిగేది బెజవాడలో. అంటే ఒక్క నాలుగ్గైదు స్టేషన్ల తరువాతే. అయినా మా అమ్మ ఈ గంట వ్యవధిలోనే ''మాకూ సెకండు క్లాసులో ఎక్కే తాహతు వుంది'' అని చెప్పడానికి ప్రయత్నం చేసేది. 'మాకు ముప్పై ఎకరాల మాగాణి వుంది. మావారు బిజినెస్ చేస్తారు'' — అని చెప్పడం ఆవిడ లక్ష్యం. తరువాత తలుపు తియ్యని ఆవిడా, అమ్మా స్నేహితులై పోయేవాళ్ళు — 'ఈసారి పరానా వూరొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రండి!' అని పదిసార్లు చెప్పుకుని రైలు దిగి బట్బాబంటి ఎక్కేవాళ్ళు. రైలు పరిచయాలు అంతటితో సరి. కానీ ఆ కాస్సేపు ఎంతో ఆత్మీయత ఒలకపోసుకుంటూ ఆ పరిచయాన్ని ఎంతో వృద్ధి చేసుకునే వాళ్ళమాదిరి ప్రవర్తిస్తారు. విదేశాల్లో ఇల్లాగే కాఫీ హోటళ్ళల్లో, నైట్ క్లబ్బుల్లో, కలుసుకుని స్నేహితు లయ్యేవాళ్ళు చాలామంది వుంటారు. మనకి స్నేహంకన్న బంధుత్వాల మీద ఆపేక్ష ఎక్కువకదా!

ఈ చిన్న చిన్న పరిచయాలు, స్నేహాలు ఒక్కొక్కసారి జీవితంలో శాశ్వతముద్రలు వేస్తాయి. పట్నంలో సిటీబస్సు ఎక్కడం అనుభవం ప్రతి వ్యక్తికీ నిత్య జీవితంలో ఒక భాగం. ఈ సిటీబస్సుల్లో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలూ, విషాదాంత ప్రణయాలు, సుఖాంతాలు — వీటిని గురించి ఎన్నో కథలు వింటూ వుంటాం. అయితే సిటీ బస్సుని చూస్తే ఫిలాసఫీ వస్తుంది. జీవితమే వో సిటీబస్సు ప్రయాణంలాగ వుందని అనిపిస్తుంది. సుఖంగా కూర్చుని వెళ్ళడానికి కొందరికి సీటు దొరకదు. నిలబడి, వేళ్ళాడి, పక్క లేవీ కొందరు వెడతారు. కొందరు హాయిగా కార్నర్ సీటులో కూర్చొని రోడ్డుకేసి చూస్తూ వుంటారు. అది వాళ్ళ అదృష్టం. ఇందులోనే ఒకరి పేపరు ఒకరు అరువు పుచ్చుకోడం, ఒకళ్ళ ఎడ్రసు ఒకళ్ళు పుచ్చుకోడం, కాఫీకి పిల్చుకోడం, ప్రతి ఆదివారం కలుసుకోడం, రానుపోను మరీ ఎక్కువైనాక ఒకళ్ళ స్టేషన్‌ని చూసి మరొకరు అసూయపడ్డం, చిన్నుటు ఒకళ్ళని చూస్తే ఇంకొకరికి పలకరించడం — ఇదొకరకం స్నేహం.

మరికొన్ని స్నేహాలు తమాషాగా వుంటాయి. ఇవి ఆడవాళ్ళ స్నేహాలు — పక్క భర్తలు ఒకే ఆఫీసులో పనిచేస్తూ వుంటారు. కొంచెం స్నేహంగా వుంటారు. భార్యల్నికూడా వెంట తీసుకుని స్నేహితుడి ఇంటికి వెడతారు వో ఆదివారం. ఆవిడ ఈవిడ స్నేహితురాలు కాదు. వాళ్ళాయన స్నేహితుడి భార్య అన్నమాట. ఉన్నంతసేపూ బాగా మాట్లాడుకుంటారు. వెడుతూ ఇంకొక్కసారి ఆహ్వానించుకుంటారు. మీరా వెళ్ళాక, ఆవిడ ఏదో చూశారా! ఎంత పల్చగా వుంటే, ఆయనసల్లు ఆవిడే గడుసుది సుమా! తెగ వాగుతుంది, ఉడుక్కుతుంటుగా, ఆ జుత్తుముడేమిటి వా మొహం — ఇలాంటి వ్యాఖ్యానాలూ — మళ్ళీ కలిసినప్పుడు, 'మిమ్మల్ని కలిసి చాలాకాలం అయింది. మా ఇంటికి రాకూడదా ఏం? మీరు వస్తారని ఎంతగా ఎదురు చూశాను?'' అని పలకరింపులు — ఇంకా కొన్ని స్నేహాలు — షాపింగ్ స్నేహాలు. కొందరికి స్వతహాగా ఎట్లాంటి చీరలో, నగలూ, వస్తువులూ కొనాలో తెలీదు. దానికి వాటి నాణ్యం బాగా తెలిసిన స్నేహితురాలు కావాలి. వీలుంటే కొట్లో అప్పు పెట్టించే స్నేహితురాలు. అందుకోసం అవసరంలేనిదానికి వాళ్ళ కొన్నప్పుడల్లా ఇట్లాంటి స్నేహితురాలు వెంట వుండాలి.

కష్టకాలే వంట్లో నలతగా వుంటుంది. పిల్లలు స్కూలుకి వెడతారు. ఏమీ తోచదు. ఎవరైనా వచ్చి కూర్చుని నాలుగు మంచి మాటలు చెబితే బావుండుననిపిస్తుంది. కొంచెం మంచి కాఫీచేసి యిచ్చి, ''ఇది త్రాగు నీ రోగం తగ్గుతుంది'' అని బ్రతిమాలితే బావుండును అనిపిస్తుంది. అప్పుడు ఏ స్నేహితురాలికైనా ఫోన్ చేయండి. ఒకావిడ ఇంటికి ఏదో ఎంగేజ్‌మెంటు వుండంటుంది. ఇంకొకావిడ ఇంటికి చుట్టాలొచ్చారంటుంది. మరొకావిడ, వాళ్ళాయన ఇంట్లో వున్నారంటుంది.

''పాపం! అల్లాగా వస్తున్నా ఉండు'' అనే స్నేహితురాలు కూడా వుందా ? వుంటే అదృష్టవంతులే మీరు. ఆవిడే మీకు నిజమైన స్నేహితురాలన్న మాట. ఆవిణ్ణి జారిపోనివ్వకండి. ఆవిడకి అల్లాంటి పరిస్థితి ఏర్పడి మీకు ఫోన్ చేస్తే, 'వస్తున్నా!— వస్తున్నా!'' అనడం మరిచిపోకండి.

ఒక్కొక్క సారి బంధువులూ, జీవిత భాగస్వామి, పిల్లలూ కూడా అర్థం చేసుకోలేని మనో వేదన ఎదురవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎరిగిన ఒకే ఒక్క స్నేహితురాలు మీ వేదన తీర్చగలదు. ప్రేమా, ప్రణయం, ఆరాధనా ఇవన్నీ కథల్లో, నవలల్లో, కావ్యాల్లో కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో మనకి కనిపించేది స్నేహం ఒక్కటే. నేనెప్పుడూ అనుకుంటూ వుంటాను. భార్యా భర్తలు మంచిస్నేహితులైతే కలతలనేవి రావు కదా — అని. అది చాలు జీవితాన్ని నిలబెట్టడానికి. అది రైలు స్నేహం కాదు. సిటీబస్సు స్నేహమూ కాదు. నిత్య జీవితంలో నిజ జీవితంలో స్నేహం. అదే కదా కావాలి.

కవితలో శిల్పం

(గత ఆదివారం సంచిక తరువాయి)

శ్రీ వడలి మందేశ్వరరావు

శిల్పి, చిత్రకారుడు వస్తువుకు అనుకూలపడే రాయిని కాని, రంగులను కాని ఎన్నిక చేసుకున్నట్లే, కవి వర్ణితాంశానికి — ఇతివృత్తానికి —అనుకూలమైన శబ్దాలను ఏరుకుంటాడు. దీనిని మనం అక్షరశిల్పం అనవచ్చును. సాధారణంగా అన్ని కవులు అందరూ అక్షరశిల్పంతో ఘటికులే. ఏమంటే కవి వ్యాపారమంతా శబ్దాన్ని ఆశ్రయించి ఉండేదే. అందులో నికరమైన కవి అనగానే శబ్దం మీద ప్రత్యేక అధికారాన్ని కల్గి ఉండే కవి అయి ఉండాలి. ఆ అధికారం రెండు విధాలుగా ఉండాలి. శబ్దగతమైన నాద విన్యాసంవల్ల కల్గే సౌందర్య విశేషాన్ని సాధించకల్గే అధికారం ఒకటి, ఆ శబ్దానికి గల అర్థం వల్లకల్గే అందాన్ని సాధించగల్గడం రెండవది. ఈ రెండింటినీ ఒకే స్థాయిలో సాధించగల కవిని మనం నికరమైన కవిఅనిఅనుకోవచ్చు. కాని శబ్దగతమైన నాద సౌఖ్యానికో, అర్థంలోని అందానికో లొంగిపోయిన కవి రచన అంతకన్న మధురంగా ఉన్నప్పటికీ, అంతకన్న ఆలోచనామృతమైనప్పటికీ, ఆ కవి నికరమైన కవి అవడు. ఉదాహరణకు ఆంగ్లంలో స్పెన్సర్ కీట్సు, అచ్చువుకవులు. ద్వితీయశ్రేణిలో రాసెట్, స్విన్‌బరన్ అచ్చుపుకవులు.

తెలుగులో మనకు నన్నయ, శ్రీనాథ, పెద్దనలు నికరమైన కవులు. ఆధునికులలో శ్రీ కృష్ణశాస్త్రి అట్టి అచ్చువు కవి. నికరమైన కవితో విషయాన్ని మాటల్లో అందుకొనే లక్షణం ఒకటి ఉండడంచేత, ఇందులో వంకర టింకరలులేక, శిల్పం తగినంతగా ఉండదేమోనన్న అనుమానం కల్గుతుంది. కాని అది సర్వదా సత్యంకాదు — అందులో ముఖ్యంగా అక్షరశిల్పంలో ఈ కవులు మహా గడుసరులయి ఉంటారు. ఏ శబ్దం ప్రక్కన ఏ శబ్దాన్ని ఉంచుతే అందగిస్తుందో ఈ కవులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చిత్రకారుడు రంగులను కలవడంలో ఎంత ప్రజ్ఞాశీలో, ఏ రంగును వాడితే ఏ కళ్ళకు ఎట్టి ప్రభావాన్ని కల్గిస్తుందో గ్రహించడంలో ఎంత నేర్పరో, ఈ కవులు కూడా శబ్దంమీద అంత అధికారాన్ని గడించుకుని, గానట సీసటకు కూడా కప్పురపు తావిని సంతరించి పెడతారు.

ఉదాహరణకు నన్నయ పద్యం ఒకటి చూడండి:

''తరుణ సరోరుహ దళ మృదులంబులైన యుత్తరుణి
చరణ తలంబులు గాడిగ రాలపై జనుమునికి జేసి
విధుపంబులై కడు నెర్రనైనవి పద్మాయు తాక్షి
తరగ వాకారణమున నిట్టి దుఃఖ భారము దాల్చె''
(అరణ్య—3 —299)

ఇందులోని 'ర,' 'న,' 'ల', 'శ' వర్ణముల ప్రయోగంలోని వైశిష్ట్యం గమనించ దగ్గది. ప్రథమ పాదారంభం నుంచి ''చరణతల'' ముకురకు శబ్దంలోకి భాషలోని మార్దవాన్ని పిండినట్లుండగా, 'రాల' దగ్గరకు వచ్చేసరికి అంతవరకు ముకుమారత్వ స్ఫురణకుకారణమైన అక్షర ద్వయమే ఒక్కసారిగా మూర్తీభవించిన కర్కశత్వంగా మారిపోయాయి. తర్వాత ''కడు నెర్రనైనవి!'' అని అనడంతో ఈటరేప ద్వయం పాంచాలిస్థితిని ప్రస్ఫుటీకరింప చేస్తున్నాయి. ఈ పద్యంలోని అందం అలంకారంవల్ల కాని, ధ్వనివల్ల కాని సాధించింది ఏమీలేదు. కాని విశ్వసాహిత్యంలో మాటికి మారుపోల్చ నికరమైన కవితకు ఉదాహరణగా ఉంచదగ్గ పద్యమిది. రెండు మూడు రంగులలో చిత్రకారుడు సముజ్జ్వల రచనా పరిపుష్టిని సాధించినట్లే, రెండుమూడు వర్ణములలో నన్నయ రమణీయోదాత్తమైన కవితను సాధించాడు.

మరొక పద్యం—నన్నయదే. ఇందులో సాధింపబడిన సౌందర్యం వేరు:

''నలదమయంతు లిద్దరు మనఃప్రభవానల బాధ్యమానులై
సలిపిరి దీర వాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలిన దళంబులన్ మృదు మృణాలములన్ ఘనసారపాంసులం
బవిరుల శయ్యలన్ సలిల —ధారల జందన చారు చర్చలన్''.
(అ ణ్య —2—24)

పద్యం చదువుతూ ఉంటే పద్యానికి అంతమనేది ఉన్నదా అనిపిస్తుంది. ఉండదనే భ్రమను కల్పించడమే కవికి కావలసింది. ప్రబంధ కవులు ఒకటేసార అశ్వాసంలో వర్ణించే విరహాన్ని, నాయికా నాయకు లిద్దరూ నిర్విరామంగా బహుదీర కాలం అనుభవించారని నన్నయ ఒకేఒక పద్యంలో చెప్పదలచుకున్నాడు. చెప్పేటప్పుడు వారు పొందిన విరహవ్యథ దీర్ఘమైన దనే భ్రమను కవి కల్గించాలి. అందుకోసమే వారి విరహ వర్ణన ''దీర వాసర నిశల్'' అన్న సమాసంతో ప్రారంభమై 'నవ నందనంబులన్' 'దళంబులన్', 'మృణాలములన్' అంటూ పాదాలను విరుస్తూ, నకార పొల్లుతో శబ్దాలను కూర్చడంతో పద్యానికొక క్రొత్త సొబగు రావడముతో బాటు నాయికా నాయకుల వ్యథ అనంతమైనదన్న స్ఫురణ కల్గింది. ఇది అక్షర శిల్పం కాకపోయినా, ఇందులోని శిల్పమంతా శబ్దాలను కూర్చడం, విరవటం మీద ఆధారపడి ఉంది. ఇందులో నిజానికి అక్షరము, శబ్దము, ఛందస్సు — మూటి సమ్మేళనము వల్ల సాధించిన శిల్ప విశేషం కనబడుతుంది.

శబ్దము చేతగాని, ఛందస్సువల్ల కాని కలిగిన శిల్పవిశేషము కవిత్వము వచ్చును కాని, ఇతివృత్తంలో రచయిత నిర్వహించే శిల్పం కవిత్వమవ నక్కరలేదు. కవి— ఎంతటి మహాకవి అయినా — తప్పక మహాశిల్పి అవాలన్న విధి లేదు — కాకూడదన్న నిషేధమూ లేదు. కవులలో తిక్కన మహాశిల్పి. ఆధునికులలో శ్రీ విశ్వనాథ గొప్ప శిల్పి. వీరు కవులు కాకపోలేదు. కాని వీరి కావ్యాలలోని సౌందర్యం కవితను కన్న శిల్పాన్ని ఆశ్రయించి ఎక్కువ ఉంటుందని మనమనుకోవాలి. అలాగే నన్నయ మహాకవి: ఆయనలో శిల్పం లేదనికాదు, ఆయనలోని కవితాగుణం శిల్పాన్ని మించి పోయిందని మన మనుకోవాలి.

కవిత్వం ప్రధానంగా శబ్దనిష్ఠమైతే, శిల్పం ముఖ్యంగా ఇతివృత్తాన్ని ఆశ్రయించి ఉంటుంది. శిల్పంలో ప్రధానంగా మనకు కనిపించే రెండు లక్షణాలు క్షేత్రగణితానికి సంబంధించినవి. ఒకటి సౌష్ఠవం, రెండవది సువిభక్త అంగబంధము.

శిల్పికి సౌష్ఠవం చాలా ప్రధానమైన అంశం. మానవుని ఆకారంలోను, సజీవమైన ప్రాణికోటిలోను సౌష్ఠవం తప్పక గోచరిస్తుంది. దీన్నే కవి కావ్యంలోకూడ ప్రకాశింప చేస్తే, అది ఆ కావ్యంలోని శిల్పవిశేషంగా మనము ఎంచుకోవచ్చును. ఉదాహరణకు ఒక నాటకంలో నాయకుడొకడు ఉంటే అతనికి ప్రతినాయకుడొకడు. నాయకునికి ఒక భార్య, ప్రతి నాయకునికి ఒక భార్య. నాయకునికి ఒక సచివుడు, కవలలైన ఇద్దరు సేవకులు వుంటే, ప్రతి నాయకునికి కూడా ఒక సచివుడు, కవలలైన ఇద్దరు సేవకులు వున్నా రనుకోండి. అప్పుడు కవి పాత్రలను సృష్టించడంలో సౌష్ఠవాన్ని దృష్టిలో పెట్టుకున్నాడని అనుకోవాలి. అలాగే నాటకకర్త ఒక రంగాన్ని నాయకునికి, తర్వాత రంగాన్ని ప్రతినాయకునికి, మూడవ రంగాన్ని ఇద్దరు కలిసికునేటట్లు, తర్వాత రంగం తిరిగి ఏ ఒక్కరికో — అలా అలా నడుపుకుంటూ రచన నిర్వహిస్తే అది కూడా సౌష్ఠవాన్ని సాధించడానికే అని మనం అనుకోవాలి. ఆంగ్లంలో మహా నాటకములలో ఈ విధమైన సమ సంస్థితి సౌష్ఠవాన్ని సాధించడానికి ప్రయత్నించారు.

అయితే, యింత బొత్తిగా గణిత శాస్త్రం గడ కట్టుకొని పోయేటట్లు ఉండే యితివృత్తం నిజానికి బాగా రక్తి కట్టదు. దానికి బదులుగా చిత్రలేఖనంలో వలెనే, కథలో రచయిత ప్రతిధ్వనులను సాధిస్తాడు. ఏమంటే, శిల్పంలోను, చిత్రలేఖనం లోను, సాధింపబడే సౌష్ఠవం దృష్టికి గోచరించేది. కావ్యంలోని సౌష్ఠవం శ్రవణ గోచర మయ్యేది. అందుచేత సౌష్ఠవం శిల్పంలో అందగించినట్లుగా కావ్యంలో రక్తికట్టదు. కాని, ప్రతిధ్వను లలాంటివి కావు. విషయంలో పోలిక కనబడుతుంది గాని, ధ్వని, ప్రతిధ్వనులు రెండూ ఒకే విధంగా కనబడవు. అంతేగాక, ఈ పోలికలలో వైవిధ్యాన్ని సాధించడానికి కూడా మంచి అవకాశం కల్గుతుంది. ఉదాహరణకు 'మర్చెంట్ ఆఫ్ వెనిస్' లో. బాసినో పోర్టియాను వివాహ మాడతాడు. దానికి ప్రతిధ్వని గ్రేషియన్ నారిసాను పెండ్లాడటం, బాసినో నాయకుడు (కథ దృష్టినుంచి కాదు), పోర్టియా నాయిక, నాయకునికి ఒక చెలికాడు. గ్రేషియన్ నాయికకు ఒక చెలికత్తె నారిసా. నాయకుడు నాయికను వివాహ మాడగా, నాయకుని చెలికాడు నాయిక చెలికత్తెను వివాహ మాడతాడు. నాయకుడు తన హితుని మరణాన్నుంచి తప్పించ కోర్టుకు హాజరవుతాడు. అతని చెలికాడు కూడా అతనితోనే ఉంటాడు. నాయిక కోర్టుకు హాజరవుతుంది పురుషవేషంలో. ఆమె చెలికత్తె కూడా అలాగే హాజరవుతుంది. నాయకుడు లాయరుకు ఒక ఉంగరాన్ని బహూకరిస్తాడు. అతని చెలికాడు లాయరు గుమాస్తాకు తన ఉంగరాన్ని కృష్ణార్పణం చేసుకుంటాడు. ఇలా చూసుకుంటే ఒక చిత్రమైన సౌష్ఠవం కనబడుతుంది. అలా అని అది కేవలం సౌష్ఠవం కాదు. ఇది ధ్వని ప్రతిధ్వనుల సంపుటిలా కనబడుతుంది.

అయితే, ఈ ప్రతిధ్వని ఇంత వ్యక్తంగా కూడా సాధారణంగా కనబడదు. ప్రతిధ్వని ప్రతిబింబ మయితే రక్తిని కొల్పుతుంది. నల చరిత్రను తీసుకోండి. ఇది భారతంలోని అరణ్యపర్వంలో చెప్పబడిన కథ. ధర్మరాజు

''పుడమియు రాజ్యము బంధుల విడిచి
మృగావలుల గూడి — విపినంబులలో
గడుకొని మాయ టిడుమల బడిన
నరులుగలరె యొరులు—పరమ
మునీంద్రా !''

అని బృహదశ్వుడనే మహామునిని అడుగగా, ఆయన సమాధానం :

''దేవసముతైన యనుజులతో, విప్రు
లతో రథాలితో వచ్చి యర
ణ్యావాసము సేసెదు ధరణీవల్లభ
నీవు ధర్మనిష్ఠిత బుద్ధిన్.
''వరనుతుడు దొల్లి నలుడను ధరణీ
శుడు జూదమాడి తన విభవము పు
ష్కరుచేత నోటువడి యొక్కరుడ
కరం బిడుమబడడె కాననసీమన్''

ధర్మరాజుకు, నలునికి పోలిక లున్నాయి. కాని, అవి సర్వత్రా వ్యాపించి లేవు. నలుని వ్యక్తిత్వం వేరు, ధర్మరాజు వ్యక్తిత్వం వేరు. అతడు పడిన పాట్లు వేరు, ఈతని బాధ లీతనివి. ధ్వని ప్రతిధ్వను లంటే ఇలా ఉన్నప్పుడే కథ రక్తి కడుతుంది. నలోపాఖ్యానం భారతకథకు ప్రతిధ్వనిగా ఉండే శిల్పానికి ఉదాహరించబడలేదు. ధ్వని, ప్రతిధ్వనులకు సంబంధించిన శిల్పాన్ని చూసేటప్పుడు ఈ రెండింటికీ ప్రధాన కథతో గాఢమైన సంబంధ ముండాలి. లేకపోతే, ప్రధానకథలోని భాగ మవాలి. భారతంలో ఈ ప్రతిధ్వనే ఒక్కొక్కప్పుడు ముందు కనబడుతుంది. ఉదాహరణకు లాక్షాగృహ దహనం నుంచి ద్రౌపదీ స్వయంవర మహోత్సవం వరకు జరిగిన కథ ఒకవిధంగా అజ్ఞాతవాస కథ. అసలు అజ్ఞాతవాసకథ తర్వాత వచ్చింది, కాని శ్రద్ధగా పరికిస్తే అక్కడకూ, ఇక్కడకూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఇక్కడ ఒక వివాహంతో శుభాంత మయితే, అక్కడా అంతే. ఇక్కడ భీముడు ఒక హిడింబను చంపడం, అక్కడ కీచక వధ. ఇక్కడా అక్కడా కౌరవులతో యుద్ధం. ఇలా కొన్ని పోలిక లున్నా, ఇవి మనం వెతుక్కో దగ్గవి కాని, కొట్టవచ్చినట్లు కనబడేవి కావు.

అలా విస్పష్టంగా కనబడే సంఘటనలు రెండున్నాయి. ఒకటి అరణ్యపర్వాంతాన సైంధవుడు ద్రౌపతిని అపహరించ యత్నించడం, తర్వాత విరాటపర్వంలోని కీచకుని వధ. ఇవి రెండూ పేరలల్‌గా నడపబడ్డాయి. కాని, గమనించ దగ్గది ఒక కథను వ్రాసింది ఎర్రన, ఇంకొక కథను నిర్వహించింది తిక్కన.

కీచకవధ పూర్వ భంగకథకు ప్రతిధ్వని. పూర్వభంగకథ భారతకథ నంతా విస్తరించి ఉండగా, కీచకవధ విరాటపర్వానికి పరిమితమై ఉంది. ఈ రెండవ కథనల ప్రధాన కథకు పుష్టి కల్గింది. ద్రౌపది పగ ఎంత తీవ్రమయినదో భీముని ప్రతిజ్ఞా పాలన యెంత భయంకరమైనదో మనకు స్పష్టపడింది. ఇది నిస్సందేహముగా ప్రధాన కథకు ప్రతిధ్వని.

ఈ విధమైన శిల్పానికి మరొక ఉదాహరణ భారతంలోని ప్రమద్వర కథ, సర్పయాగ కథ. ఈ రెండూ సమాంతరంగా నడిచిన కథలే కాని, వానికి గల సంబంధంతక్కువ.సర్పయాగకథకు,భారత కథకుగలసంబంధంఅంతకన్నాగట్టిది. సర్పయాగాన్ని చేసింది జనమేజయుడు. అతడు పాండవవంశంలోని వాడు. భారతకథ భరత వంశీయుల కథ. భారతకథాశ్రవణాసక్తుడైనవాడు జనమేజయుడు. ఇతనికి సర్పయాగ కథతో గట్టి సంబంధ మున్నది. అంచేత ఇది భారత కథకుభూమిక అయింది. అంతేకాకుండా మహాశిల్పి, తొక్కుడు అయిన కవిచేత నిర్వహింపబడిన కథ అవడంచేత, ఎక్కడా ఎప్పట్లుగా, కొట్టవచ్చినట్లుగా కానరాదు. కాని, ఈ కథలోని కొన్ని మోటివ్స్ కొన్ని పాత్రలు భారత కథను స్ఫురింపజేస్తాయి. ఉదాహరణకు సౌపర్ణాఖ్యానంలో అసూయ ప్రధానమైన మోటివ్, భారత కథలోనూ అంతే. గరుడునిలో మనకు భీముడు, పాములలో కౌరవులు కనబడతారు. అయినప్పటికీ, ఈ రెండు కథలకు గల సామ్యం మనకు చటుక్కున స్ఫురింపకపోవడంలోనే కవి శిల్ప మిమిడి ఉంది.

కాగా : కథలో ప్రతిధ్వను లుండాలి. కాని, అవి విస్పష్టమవకూడదు. అయితే, అంతవిస్పష్టం కానిది ప్రతిధ్వని యొక్క ప్రయోజనం ఏమిటని శంక కల్గవచ్చును. దీనివల్ల సాధారణ ప్రయోజనమే కాదు. మహత్తర ప్రయోజనమే ఉంది. ఈ ప్రతిధ్వనివల్ల ప్రధాన కథ కల్గించే భావముద్ర బాగా బలపడుతుంది. ఒక్కొక్క ప్రతిధ్వని యొక్క పరితాడనంవల్ల ఏర్పడిన సామ్య దాయిక ప్రభావంలోకవి సాధించ దలచిన ఆశయానికిగాని, రసానికిగాని పుష్టి కలుగుతుంది.

ఈ ప్రతిధ్వనులనువైవిధ్యాన్ని కాని, కాన్‌ట్రాస్ట్‌ను కాని, సాధించడానికి కూడా ఉపయోగించవచ్చును. కళాపూర్ణోదయ కథలో అనేకమైన ప్రేమ కథలు ఉల్లేఖింపబడ్డాయి. అవి వేని కవే అందమైనవే. కాని, వానిని ఒకదాని ప్రక్కన మరొకటి చూచినప్పుడు ఆవిష్కరింపబడే సౌందర్యం వేరు. ఇది శిల్పసంబంధమైనది.

చాల ప్రబంధాలలో ఈ కోవకు చెందిన సౌందర్యం, పరితనం లోపించడం వల్లనే అవి కొంత విసుగును కల్గిస్తూ, వైవిధ్యం లేనట్లు కనబడుతూ, సహృదయునికి పరిపూర్ణమైన తృప్తిని కలిగించలేక పోతున్నాయి. కవి ప్రతిభావంతుడు కాకపోతే, నాల్గయిదు కథలను చేర్చి కూర్చిన స్థల పురాణాలలో ఈ లోపం మరింత స్ఫుటంగా కనబడుతుంది. (సశేషం)

బొప్పాయి పండు

జాలువా బంగారు ఛాయా, సున్నితమైన పరిమళం, దానికిమించి మాధుర్యంతో రసవంతమయి ఆస్వాదనీయమూ అయినబొప్పాయి పండ. పండుగానే కాక ఔషధ రూపంలో కూడా ఆరోగ్యాభివృద్ధికి ఎంతో దోహదం చేసే మధుర ఫలం. ఒక్క భారత దేశంలోనే కాదు సమస్త దేశాలను జనప్రియమైన ఫలమిది. ఏడాది పొడుగునా బజారులోలభిస్తూ వున్నా ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ దానికి ముమ్మరమైన పంటకాలం.

మనదేశంలో ఎక్కువపంట బీహారులో. అక్కడ ఇంచుమించు నాలుగువేల హెక్టారుల బొప్పాయి తోటలు వున్నాయి. బీహారు తర్వాత క్రమశః అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మైసూరు, కేరళ వస్తాయి. ప్రస్తుతం మన భారతం బొప్పాయిపంటకు ముఖ్య కేంద్రం అవుతూవుంది. పూనా, బొంబాయి, నాసిక్, బరోడా, భగాచా మొదలైన ప్రదేశాలీపంటకు విశేషంగా ప్రసిద్ధి కెక్కాయి. ప్రతి సంవత్సరం వేలకొద్దీ టన్నులబొప్పాయి పంట ఉత్పత్తి అవుతుందక్కడ.

మధ్యప్రదేశ్‌లోని బరద్వానీ పండ్లు ప్రపంచ ప్రఖ్యాతిని గడించాయి.ఉత్తరప్రదేశ్ లోని మీరట్ బొప్పాయి తియ్యదనంలో సువాసనలో నిరుపమాన మనిపించుకుంది. దేశం మొత్తంలో 16000 హెక్టారులకు లకుపైగా బొప్పాయిపండు తోటలున్నాయి

అసలీపండు మన భారత భూమిది కాదు. దీని జన్మస్థలం దక్షిణ అమెరికాలోని మెక్సికో. అక్కడ నుంచి పశ్చిమ ద్వీపసమూహాలకు ఈ పంట ప్రాకి చ్చింది. పోర్చుగీసుల ద్వారా 16వ శతాబ్దంలో భారతదేశంలో ఇది అడుగు పెట్టింది. భారతదేశానికి ఫిలిప్పయిన్ దీవులనుంచి వచ్చి 1656లో భారతదేశంనుంచి సముద్ర మార్గాన చైనాలో ప్రవేశించిందని ఇవ్ యాత్రికుడు తిన్ కోటన్ వ్రాతలవల్ల తెలుస్తుంది.

ఆంగ్ల భాషలో దీనిపేరు 'పపా'. ఆ శబ్దానికి అపభ్రంశరూపమే మన బొప్పాయి అయివుంటుంది. ఫ్రెంచి భాషలో 'పాపాయా' అని, జర్మన్‌లో 'పాపాజా' అని, ఇటలీలో ''పాపేయా' ఆ హిందీలో 'పపీతా' అని అన్నా ఇంచుమించు అన్నింటిలో నామసాదృశ్యం. ద్యోతకమవుతూవుంది. విచిత్రంగా దీనిని చెట్టు కర్బూజా అని కూడా అంటారు. ఆకారంలో బరువులో బొప్పాయికి కర్బూజాకు కొన్ని దమ్ముల పోలికలగుపిస్తాయి.

ఉష్ణప్రదేశాల వాతావరణానికి అనుకూలమైనదీ బొప్పాయిచెట్టు. మంచు దీనికి ప్రబల విరోధి. ఎక్కువనీరు తీవ్రమైన గాలి ఈ చెట్టుకు చెరుపు కలిగిస్తాయి. భారత దేశంలోనేకాదు. హవాయి ద్వీపాలు, బర్మా, శ్రీలంక, కెనియా, దక్షిణ ఆఫ్రికా ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్త రాష్ట్రంలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా దేశాలోను పిలిప్పయిన్సులో ఈ బొప్పాయి పంట అపరిమితం.

దీని గింజలె క్కడ్డా మొక్కలు మొలుచుకు వస్తాయి. ఈ తోటలు వేసే పద్ధతి మనవారి వ్యవసాయం మోస్తరే వుంటుంది. మొదట విత్తనాలు వెదజల్లి నార్లు పోసిమొక్కలు మొలిచాక తీసి పదును చేసి వుంచినభూమిలో ఎడమెడంగా నాటి పెంచాలి.

బొప్పాయి తాడిచెట్టులా నిట నిలువుగా కొమ్మలూ రెమ్మలూ లేకుండా 30, 40 అడుగుల పొడుగున ఎదుగుతుంది.దీని కాండం బోలుగా బలహీనంగా వుంటుంది. అయిదారు నెలలలో పిందెలు వేస్తాయి.

త్వరలో పంటను చేతికందించే చెట్లలో అరటి ప్రథమ గణ్యమైతే బొప్పాయిద్వితీయ స్థానాన్ని ఆక్రమించు కొంటుంది. బొప్పాయి చెట్టు సగటు జీవితం 15, 20 ఏండ్లు, అంతవరకూ ఫలసాయం ఇస్తూనే వుంటుంది. ఇది ఎటువంటిమట్టిలోనైనా మొలుస్తుంది. కాని మంచి ఫలసాయం కావాలంటే తగినంత ఎరువులు వేస్తూ, నీటి సదుపాయం చూస్తూ సంరక్షణ చేస్తూవుండాలి. శ్రద్ధగా.

బొప్పాయిలో మగ ఆడ చెట్లు వుంటాయి. వాటి పువ్వుల్లో వ్యత్యాసం వుంటుంది. ఆడ చెట్టు పూవులు పెద్దవిగా వికసించి విప్పారి వుంటాయి. మగ చెట్టు పూలు గుత్తులు గుత్తులుగా పొడుగ్గా వ్రేలాడుతూవుంటాయి. ఆడ చెట్టు పూవులో అండాశయం వుంటుంది. ఆడ చెట్టు పూవులే కాయలు కాస్తాయి.

పూనా వ్యవసాయ కళాశాలలోని శ్రీ కులకర్ణి 1915లో బొప్పాయి చెట్లకు కూడా సంపర్కం వుంటుందన్న విషయాన్ని వెల్లడించారు. మగచెట్టు పువ్వుల్ని పిస్టిలేట్ అంటారు. చెట్టు తనకు తానే జాతి ధర్మాన్ని మార్చుకుంటూ వుంటుంది. ఆడ మగ రెండు చెట్లూ దగ్గర దగ్గర లేకపోయినా కీటకాల ద్వారా వాటి పరాగ సంపర్కంఏర్పడడంవల్లనేకాయలు కాస్తాయి. అందుకనే బొప్పాయి తోటల్లో పది పన్నెండు చెట్ల మధ్య ఒక మగ చెట్టు వుండడం తప్పనిసరి అవుతుంది.

మన దేశపు బొప్పాయి పళ్లల్లో అనేక శ్రేణికి చెందిన జాతులనేకం ప్రచారంలో వున్నాయి. వాటిలో వాషింగ్‌టన్, హనీడ్యూ (మధుబిందువు), రాంచీ, బరద్వానీ, గుజరాత్, సిలోన్, ఆస్ట్రేలియా, బెంగుళూర్, సింగపూర్, హవాయి, సహరాన్ పూర్, మీరట్, ఆఫ్రికా మొదలైనవి పేర్కొనదగినవి. వీటిలో రాంచీ, వాషింగ్టన్, బరద్వానీ పళ్లు సర్వాధిక ప్రసిద్ధంగా వుంటాయి. ఈ పళ్లు పొడవుగా, పెద్దవిగా వుండి చాలనాళ్లు నిలవ వుంటాయి. రాంచీ జాతి పండ్లలో గింజలు తక్కువ గుజ్జు ఎక్కువగా వుంటుంది.సిలోన్ జాతివి సన్నగా పొడుగ్గా పచ్చని చర్మంతో వుంటాయి. వాటి గుజ్జు రక్తసిందూర వర్ణంలో వుండి కండ చక్కెరలా కమ్మగా కర్బూజాలా రసమయంగా వుంటుంది.

బొప్పాయిపండులో విటమిను బి, బి2, సి పుష్కలంగాను విటమిను ఎ, తగుమాత్రంగా వుంటాయి. ఇంకా దీనిలో కూడా కాల్షియం, సిట్రిక్ ఆమ్లం వుంటుంది. శ్రీ మిల్లర్ పరిశోధన ప్రకారం భారతదేశపు పండ్లలో మామిడి పండు తర్వాత బొప్పాయి పండులోనే ఎక్కువ విటమిన్లూ, పోషక ద్రవ్యాలూ లభిస్తాయి.

బొప్పాయిలో వున్న గొప్ప విశేషం కాయ పండుకు తిరిగిన కొద్దీ ఇందులో వున్న విటమిన్ సి అభివృద్ధి చెందుతూ వుంటుంది. ఈ పండులో పోషక పదార్థాలుగా ఎక్కువగా నీరూ, చక్కెర, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్ఫరస్, లోహం, వస, ఇన్ లభిస్తాయి. నీరు 89.60, ప్రొటీన్లు 0.50, వస 10, ఖనిజాలు 0.40, కార్బోహైడ్రేట్ 8.50, కాల్షియం 0.01, ఫాస్ఫరస్ 0.1, లోహం 0.40 పర్సెంట్లూ వుంటాయి.

ఉదర వికారాల్ని నివారించడంలో బొప్పాయి బాగా ఉపకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం మూలశంక వంటి పురాణ వ్యాధులను కూడా పోగొడుతుంది. గుండె జబ్బుకు బొప్పాయిపండు మంచిపనిచేస్తుంది రక్తమూలాలను, ఉదరవ్రణాలను ప్లీహావ్యాధి తామరను బొప్పాయిపాలు రూపుమాపుతాయి

బొప్పాయికాయ కూరవండుకొని ఆనేప్రాంతాలవారు ఆప్యాయంగా భుజిస్తారు. దీనివల్ల బాలింతలకు పాలుపడతాయి. బొప్పాయి ముక్కలకు ఉప్పు అద్దుకుని తింటారు. బొప్పాయి మురబ్బా కూడా చేస్తారు. బొప్పాయి పాలను పాపేన్ అంటారు. ఇదొక పిండి పదార్థం అవడంవల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయ పడుతుంది.

పాపేన్ (బొప్పాయి పాలు) డిఫ్తీరియా అల్సర్‌వంటి వ్యాధులను నయంచేస్తుంది. చర్మరోగాలను నివారిస్తుంది. ఈ పాలను ఎండబెట్టి అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీనితో తయారైన మందు ఉదర వ్యాధులకు అత్యంతం లాభకారి. 1943వ దక్షిణ దేశంలో వచ్చిన కలరా నుంచి వేలకొద్దీ ప్రజల ప్రాణాల్ని కాపాడింది పాపేన్.

శ్రీలంకా భారత దేశాల నుంచి పాపేన్ పెద్ద మొత్తంగా యూరప్, అమెరికాలకు ఎగుమతి అవుతూ వుంది. ఉన్ని, నూలు, బట్టలు కుంగ కాకుండా శాన్‌ఫోరైజ్ చేయడానికి దీనిని భారత ప్రభుత్వం ప్రయోగించి చూస్తూ వుంది. దీనితో మేకా, గొర్రె మున్నగువాని తోళ్లను శుభ్రపరుస్తారు. ఈ పాలతో ఉతికిన ఉన్ని, పట్టులా మెరుస్తూ వుంటుంది.

ఫ్రాంసులో పాపేనును జీర్ణ శక్తిని పెంపొందించే మందుగా వాడతారు, అమెరికాలో చాక్లెట్లలో చూయింగ్‌గంలోను, మద్యాన్ని పరిశుభ్ర పర్చడానికీ వాడతారు.

ప్రాక్పశ్చిమాల ఆదరాభిమానాలందుకొంటూ పండుగానే కాక పరమౌషధంగా లోక క్షేమం చేకూర్చుతుంది బొప్పాయి పండు.

(హిందీ డయిజెస్టు నుంచి)

కుమారి మీనాక్షి

నేటి రైతాంగం

బలవర్ధకాహారానికి బడితోటలు నాంది

శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ

జాతి మత కుల విచక్షణలు లేకుండా సమానంగా అందరికీ కావలసినది ఆహారము. ఈ ఆహారము చాలినంతదని, ఉన్నది కాస్తా బలకరంగా లేదని, రెండు చిక్కు ప్రశ్నలు మన కెదురవుతున్నవి. ఆహార స్వయంసమృద్ధిలో తిరిగి రెండు ప్రశ్నలు. ఉత్పత్తి ఎక్కువ కావాలని, జనాభా పెరుగుదలలో హద్దులుండాలని. ఇంక బలవర్థకాహారం అంటే ఒకటి రెండు కాదు — వచ్చే ఆలోచనలు, సమస్యలు అనేకం. ఏమంటే, శరీర బలమున్నదానిలో సామాన్యంగా దిన చర్య చేసుకుంటూ బ్రతకడానికి కనీస అవసరము తొలిభాగం పోగా, తను జీవించే విధానంలో అదనంగా అవసరమయ్యేది రెండవభాగం. ఉదాహరణకు—బాలింతరాలు, బాలింతరాలు చూస్తే ఎదుగుతూవున్న మరొక ప్రాణిని కూడా ఆస్తి పోషించ గల శక్తి, బలం, తన శరీరంలో పొంది ఉండాలి. ఇట్లానే కాయకష్టపడేవారు, బుద్ధి పనితో శ్రమపడేవారు, ప్రత్యేక శరీరబలాన్ని పొందవలసి ఉంటుంది. ఈ సిద్ధాంతమే పాడి పశువులలోనూ, గుడ్లుపెట్టే కోళ్లలోనూ, త్వరగా బలిసే సీమపందులలోనూ పాటించి, వాటికి తగు పోషకాహారాన్ని శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తూ ఉన్నారు. వీటిలో మరొక విషయము. త్వరగా ఎదిగే పిల్లలు,సుఖంగా తేలికగా జీర్ణముచేసుకోలేని వృద్ధులు,రోగులు మొదలైనవారంతా ప్రత్యేక శీర్షిక క్రిందకు వస్తారు. ఈ మహానాటకరంగంలోనే విష్కంభంగా వచ్చే విషయం ఇంకొకటి ఉంది. అదేమంటే, ఏవస్తువు చౌకగా దొరుకుతుంది. దొరికినచోట నిలోని ఆహారపు విలువలు హరించిపోకుండా ఏవిధంగా వండి తినాలి — అనే అంశాలున్నాయి. కన్ని సమస్యలను సమన్వయంచేసి తగు సూచనలిచ్చేది, ''ఆహార విజ్ఞానము'' బలవర్థకాహార విషయమై చెప్పేది.

ఆహారోత్పత్తిలోనేమి, బలవర్థకాహార స్వీకారములోనేమి ఎదురీత లేకపోలేదు. ఇవన్నీ తరతరాలబట్టి వస్తూవున్న పద్ధతులు — అలవాట్లునూ. అయినా వ్యవసాయ విధానంలో కొత్త పద్ధతులను గ్రహించి, ఆచరించుటలో మన రైతాంగం ఏదో ఒక దారికి వస్తున్నారు. కాని, ఆహార విధానంలో ఏదయినా మార్పు రావాలంటే బ్రహ్మాండమైనంత పని జరగాలి. మనలో చాలా మందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. రెండవ మహాయుద్ధకాలములో బియ్యం చాలినంత లేక ''వరిబియ్యానికి బదులు గోధుమలను కొంతవరకైనా వాడుకొని గడ్డుపరిస్థితిని గట్టెక్కండి!'' అని ప్రబోధిస్తూ ప్రచారము చేసిన తీరునకు తగ్గ ప్రతిఫలంరాలేదు. అంతెందుకు? మన ఆరోగ్యం బాగు లేనపుడు ''కొన్నిరకాల ఆహారాన్ని వదలి, మరికొన్ని రకాలను భుజించండి. ఇది పథ్యము' అని చెప్పిన వైద్యుల సలహా కూడా, ఏదైనా సందు దొరికితే తప్పించుకుందామనే స్వభావం మనలో చాలామందికి ఉంది. కనుక భోజనపు టలవాట్లను మార్చుకొనడము కష్టము.

ఈ అలవాట్లలో తాత తండ్రులనుండి కుటుంబంలో వస్తూ ఉన్నవి కొన్ని. కాగా అవి త్వరగా మారుతూవున్న సాంఘిక విలువలతోబాటు, జీవన పరిస్థితులతోబాటు కొత్తగా వచ్చిన అలవాట్లు మరికొన్ని. వేళ పట్టున తృప్తిగా పుష్టిగా తినడానికి వ్యవధి లేక పనితొందరలో, ఉడికీ ఉడకనిది కొంత, తాత్కాలికంగా ఆకలిని చంపే 'నాజూకు' తిళ్లకొంత, శరణ్యంగా వస్తూ వున్నవి. ఆట్టువంటి వారికి బలవర్థకాహారము ఉండాలి, తినాలి అని తెలియకకాదు. తెలిసినా తినడానికి వ్యవధిలేని (బతుకు బరువులో) వారు ఉంటారు. కనుక వారికి గంట గంటకు ఏదో ఒకవిధంగా అల్పాహారం ఉంటూ ఉండాలి. ఈ పరిస్థితిలో శ్లేష్మములో పడిన ఈగ మాదిరి కొట్టుకుంటూవున్న వారి భోజనపు టలవాట్లు మార్చుకోవాలంటే కష్టమే.

కష్టము, కష్టము—అని పూరుకుంటే ఏలాగు? కష్టము గనుకనే ఏదోమార్గం ఆలోచించాలి. ఇందులో మరొకరు ఎంత వరకు చెప్పగలరు? ఆహార సమస్య ప్రధానంగా వ్యక్తిపరమైనది గనుక, ఎవరికి వారే ఆలోచించుకొని ఆచరణీయమైనది,అవసరమైనది అయిన మార్గం ఏదో పట్టించాలి. అంటే మనలో—ఇప్పటి మన్తరంలో —ఆనేవారు రావాలి. వెనకటి తరాలలో వచ్చిన మార్పులు చాల నెమ్మదిగా వచ్చాయి. కాని ఇప్పుడట్లా కాదు. కనుకనే పాతకొత్తలమధ్య సమన్వయము ఒక పెద్ద సమస్యగా మారింది. త్వరగా వస్తూ ఉన్న మార్పులకు ప్రజానీకము తల్లడిల్లకుండా ఉండాలంటే ప్రజల భావాలలో సాంకేతిక దృక్పథం అవసరము. ఈ సాంకేతిక పరిచయానికి పరిజ్ఞానానికి తగిన శిక్షణ ఉండాలి. ఇవి లేకపోతే ఎరువు తెచ్చుకున్న ముక్కుమాదిరి ఉండి, తుమ్మినా దగ్గినా పూడిపోతుంది!

కనుక ఈశిక్షణను ఎవరు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి?

దీనికి సమాధానంగా 'చుట్టు తిరిగిరావె నాచిట్టిపాప' అన్నట్లు చివరికి పల్లెటూరి బడి, పిల్లలు,ఉపాధ్యాయుడు అని సమాధానం వస్తుంది. ఏమంటే త్వరగా వస్తూ వున్న మార్పులకు అనుగుణంగా యువతరాన్ని తీర్చి దిద్దగల బాధ్యత ఉపాధ్యాయునిది. స్థలమూ బడి, శిక్షితులూ బాలబాలికలు.

అన్నిరకాల పాఠాలకూ బడికాక వేరే యేమున్నది? ఈ ఆహార విజ్ఞానములో ప్రాథమిక పాఠాలకూ 'బడి' అని వేరే చెప్పవలెనా? ఇక్కడ బడి అన్నప్పుడు బడి తోట, బడిలో నిచ్చే మధ్యాహ్న భోజనాలు గల పరిస్థితే ప్రధానము.

పిల్లలకు ఆటపాటిరిగా వున్న పరిశ్రమ ద్వారా నేర్పిన పాఠాలలోఉత్సాహము ఎక్కువ. అలలేకాదు. ఆ శ్రమయములో చేసి చూసి, గ్రహించిన విషయాల నెన్నటికీ మరువరు. నేలనాటిన చిక్కుడుగింజ మొలకెత్తగా కనబడే ద్విదళ బీజాలు లేత ఆకులు —వేళ్లు— సూర్యరశ్మికి ప్రాకులాడే ఆకులు చివరికి చిక్కుడు కాయలు గింజలు —మొదలయిన విషయాలను ఏబాలురైన మరిచిపోగలరా?

ఆహార పాఠాలలో మనకు పిండిపదార్థము, మాంసకృత్తులు, క్రొవ్వుపదార్థము, లవణ ఖనిజములు, విటమినులు అవసరమని నేర్చుకొనడమేగాని, ఆయా పదార్థాలను ఆహారములో అందివ్వగల పంట దినుసులను, వంటలను కళ్లారా చూచే భాగ్యం ఎంత మందికి ఉంటుంది? ధాన్యాలు, చిరుధాన్యాలు కంద, పెండలము, గెనుసుగడ్డ, ఉరలగడ్డ, వంటివి పిండిపదార్థాలకు పప్పుదినుసులు మాంసకృత్తులకు వేరుశనగ నువ్వులు,చమురు పదార్థాలకు ఆకుకూరలు, పండ్లూ ఖని జాలకూ విటమినులకూ ఉపయుక్తమని రకరకాలను బడితోటలోనే పిల్లలచేత పండించి, నేర్పుటలో విశిష్టత ఉంది.

బలవర్థకాహార విజ్ఞానములో ఇది తొలి ఘట్టము. ఇందులో పోషక పదార్థమయిన పిండిపదార్థము ఒక వరి అన్నములోనే గాక గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు వంటి వస్తువులలో కూడా ఉన్నదనే ప్రాథమిక సూత్రము అర్థమవుతుంది. ఈ అనుభవము వారి భావిజీవితములో అక్కరకు వస్తుంది. ఇట్లే ఆకుకూరలలో ఖరీదయిన ఒక్క క్యాబేజీ మాత్రమేకాదు. తోటకూర, చుక్కకూర,గోగాకు, బచ్చలి, చక్రవర్తి కూర మెంతికూర—మొ. వి. వాటిలో రకరకాలూ ఉన్నవేలని అర్థమవుతుంది. ఈ అనుభవము చాల ముఖ్యము.

ఇంతమాత్రాన బలవర్థకాహార తతంగం పూర్తి కాలేదు. తినవలసిన వస్తువులను తగుమోతాదులలో పెద్ద ఖర్చు కాకుండా రోజూ తిన్నందువలన ఆరోగ్యం బాగుంటుందని పిల్లలకు వారిలో వారికే నిదర్శనం చూపాలి. ఈపని చేసేదే, బడులలో మధ్యాహ్న భోజనాలు. ఈపథకం నడిచే బడులకు సామగ్రి సరఫరాచేసే ఉదార సంస్థలూ ప్రభుత్వము ముందుకి వస్తున్నా సద్వినియోగించుకొనే పాఠశాలలు ఎన్ని ఉన్నాయా? అనేది ఆలోచనీయము. ఎదిగే బాలబాలికల ఆరోగ్యం కొరకు జరిగే కార్యక్రమాలలో అవాంఛనీయాలు రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి గ్రామస్థునియందు ఉన్నది.

బలవర్థకాహారం అంటే ఏమిటో దాని లాభమేమిటో చూచిన తర్వాతగాని నమ్మకము కుదరదు. కనుక బడిలో చెప్పే పాఠాలూ, తోటలలో పండించిన వస్తువులు వాటిని యుక్తంగా తినగా కలిగే ఫలితాలూ — బాల బాలికలకు కల్గించాలి. ఈమహాకార్యానికి బడి తోటలు నాందికదా! కాని ఇంతటి మహాశక్తి గల బడితోటలు ఎంత అనాథలుగా ఉన్నాయో అసలు ఉన్నాయా అని ఆలోచిస్తే చాల విచారంగా ఉంది.

రథసప్తమి

(5వ పేజీ తరువాయి)

దేవిని ఆరాధిస్తున్నా డనడానికి గుర్తు—అని ప్రజల నమ్మిక.

పాదాలు, వక్షస్థలం, ముఖమండలం మీద కిరణాలు వరుసగా ఆరోహణ క్రమంతో పడడాన్ని పూజ అనే అనాలి. కాని, ముఖమండలాన్ని, వక్షస్థలాన్నీ, పాదాన్ని వరుసగా అవరోహణ క్రమాన్ని తాకడాన్నిపూజ అనడానికి అంతవీలు లేదు. కాగా, ఆ యా విగ్రహాలను సూర్యుడు పూజించా డనడం అంత ఒప్పిదమై వుండదు అనడానికి ఎడము వుంది.

అయితే, పూజింపబడే శిల విగ్రహం కాక, లింగరూపి అయి, దానిమీద సూర్యకిరణాలు పడే ఏర్పాటు ఉంటే దానిని సూర్యపూజ అవచ్చునా ?

దక్షిణాదిని గల తిరుతంచేరిలోని పార్వతీశ్వరాలయంలో దేవుడు లింగరూపి. ఫాల్గుణ మాసంలో పదమూడో రోజు మొదలు పందొమ్మిదో రోజు వరకు ఆరు రోజులపాటు సూర్యకిరణాలు ఆ లింగం మీద పడతాయి. ఆ ఆరు రోజులు సూర్యుడు అక్కడ ఆ స్వామిని పూజించినటు భావించి గొప్ప ఉత్సవాలు చేస్తారు. చాలామంది జనులు వస్తారు.

సూర్యజయంతి అయిన రథసప్తమికి ముడి పడటం చేత ఈ బాపతు ఉత్సవాలలో కొల్లాపురపు కిరణోత్సవం మరీ ప్రసిద్ధికి వచ్చింది.

బోధనా భాష

(5 వ పేజీ తరువాయి)

పత్రికలు నడుపుతున్నారు. ఉపన్యసిస్తున్నారు. పాణిని పతంజలుల కాలం నాటికి సంస్కృతమే జన వ్యవహార భాషగా ఉండేదని విమర్శకులంటారు. కాని, తర్వాత తర్వాత దేశంలో విద్యాహీనులు అత్యధిక సంఖ్యలో వుండడం వలన సంస్కృతం ప్రజలలో నిలవక, ప్రాంతీయ భాషలచేత ఆక్రాంతమై పోయింది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు అందరూ చదువు కొనడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘం విద్యావంతమై, విద్యా ప్రచారపరమై ఉంటున్నది. మెకాలే ఇంగ్లీషు బోధనా భాషగా నియమించి నప్పుడు దేశంలో ఇంగ్లీషు తెలిసిన వారెవరూ లేరు. అది పూర్తిగా పరాయిభాషఅయినా, అందరూ ఇంగ్లీషు చదువుకొని చెప్పు కోదగిన ప్రావీణ్యం గడించారు. అటువంటప్పుడు తమ మాతృ భాషతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో గాఢ సంబద్ధమైన సంస్కృతాన్ని అభ్యసించి దానిలో ప్రావీణ్యం సంపాదించలేరా? సంస్కృతం చాలా కఠిన భాష అంటారు కొందరు. ఇందులో కొంత భ్రమ ఉంది.సంస్కృతం అసలు చదవనందు వలన అది కఠిన భాష అనిపిస్తున్నది. కాని సంస్కృతం చాలా సంపన్నమైన భాష. సంపన్నమైన ఏ భాషనైనా నేర్చుకోవడంలో కొంత క్లేశం ఉంటుంది. ఇంగ్లీషు సులభంగా మనం నేర్చేసుకొన్నామా? కష్ట పడనిదే ఏ భాష, అది సమృద్ధమైన భాషఅయితే పట్టు పడదు. ఏ భాష అయినా అందులో చేవలేకపోతేనే సులభంగా పట్టు పడుతుంది. సంస్కృతం నేర్చుకొనేందుకి ఆరంభంలో వచ్చే క్లేశం తర్వాత తర్వాత మంచి ఫలితాలను ఇస్తుంది. సంస్కృత భాషా పదాలు చాలా వరకూ అన్ని ప్రాంతాల వారికీ వారివారి మాతృ భాషల ద్వారా పరిచితములైనవే. ఇకపోతే, సంస్కృతం నేర్చుకొనేందుకి కొంత వ్యాకరణంమాత్రం తెలుసుకోవలసి వుంటుంది. ఇంగ్లీషు గాని, హిందీ గాని నేర్చుకొనేందుకి పడేశ్రమ కన్నా చాలా తక్కువ శ్రమతో సంస్కృతంలో పాండిత్యం సంపాదించ వచ్చును. ఇంతేకాక, మామూలు ఉపయోగానికి సంస్కృత భాషను కొంత సులభంచెయ్య వచ్చును. రెండు భవిష్యత్కాలాలలోనూ ఒకటి మూడు భూత కాలాలలోనూ ఒకటి ఉపయోగిస్తే క్రియా రూపాలలో క్లేశం కొంత తగ్గుతుంది. ప్రారంభ దశలో ఇలా చెయ్య వచ్చును. వాస్తవానికి కాస్త అలవాటుఅయితే వీటిలోనూ పెద్ద క్లేశం లేదు.

ఈ విధంగా సంస్కృతం ప్రచారంచేసి, ముందు ముందు ఉన్నత విద్యా బోధన భాషగాను, అధికార భాషగాను నియమించడంమనదేశసమైక్యానికిశ్రేయస్కరం.

వారం వారం ఆకాశవాణి

[జనవరి 17వతేదీ ఆదివారంనుంచి జనవరి 23వతేదీవరకు

ఈ వారం ప్రసార మయిన 'అమరవాణి' కార్యక్రమం, అంటే ఆదివారం ఉదయం 7—30 గంటలకు ప్రసారమయిన ప్రసంగము, చాలా బాగుందనే చెప్పాలి ఒక విధంగా చూస్తే. ''ధ్వని ప్రతికూల వాదాన్ని''గురించి, శ్రీ భాగవతుల కుటుంబరావుగారు, ''ధ్వన్యాలోకం'' ''అలంకార సర్వస్వం''—మొదలయిన అలంకార గ్రంథకర్తల అభిప్రాయాలను ఉదహరిస్తూ, అసలు ''ధ్వని'' అన్న భావన, పాఠకుల మనస్సులలో ఉద్భవించినదేనా, లేక, దానికి నిజంగా అస్తిత్వం ఉన్నదా, అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించారు. చాలా ఉన్నతస్థాయిలో నడిచింది ప్రసంగం. సంస్కృత భాషా పరిచయమూ, ఆ యా గ్రంథాలతో పరిచయమూ, కల శ్రోతలకు చాలా విజ్ఞానదాయకంగానే ఉంది. అందులో సందేహం లేదు. అయితే, యీ ప్రసంగాలూ, ''అమరవాణి'' శీర్షిక యొక్క లక్ష్యమూ, ధ్యేయమూ, అంతేనా, లేక సంస్కృత భాషా జ్ఞానం అంతగాలేని శ్రోతలకు ఆ భాషలో రచింప బడిన ఉద్గ్రంథాలను పరిచయం చేయడం, వాటిలో అందాలను వివరించి వాటి తుందు ముక్కులను తెలుగు చేయడమా అని ప్రశ్నించుకుంటే మాత్రం, కొంచెం పునరాలోచన చేసుకోవలసి ఉంటుంది. నా అభిప్రాయంలో, మొదటి దానికంటె రెండవదే ఎక్కువ ప్రాధాన్యం వహించాలని. ఆ విధంగా చూస్తే యీ ప్రసంగం ఎంత బాగున్నప్పటికీ, ఆ లక్ష్యాన్ని సాధించలేదేమో అనిపిస్తుంది. కుటుంబరావుగారే, తాము ఉదహరించిన వ్యాఖ్యలలోని శ్లోకాలనే, యింకకొంచెం విపులీకరించి, వాటి భావాన్ని తెలుగునకూడా తెలిపి ఉంటే, యింకా చాలా సార్థకమయేది ప్రసంగం. యింకొక విషయం. యిటువంటి శాస్త్ర విషయాలను గురించి ప్రసంగించేటప్పుడు , సాంకేతిక పదాలూ, సాంకేతిక నిర్వచనాలూ, ప్రయోగించడం జరుగుతుంది. ఇది కొంత వరకు అవసరమనీ, అనివార్యమనీ, నేనూ ఒప్పు కుంటాను. కాని, కొంతవరకు ఆటువంటి నిర్వచనాలకూ, పదాలకూ, తెలుగున, అంటే సామాన్య శ్రోతలకు కూడా అర్థమయ్యే భాషలో, కొంతవరకైనా, చెప్పడము అవసరమని నా వాదన. అప్పుడే ఆ భాషలోని, గ్రంథాలలోని అందాలను సామాన్యులకు కూడా అంద జేయగలుగుతారు. ఇది రేడియో నిర్వాహకులూ, ప్రాసంగికులూ కూడా, ఆలోచింపవలసి ఉంటుంది.

తరవాత, బుధవారం ప్రసారమయిన నాటిక, ''అక్కరకురాని చుట్టము'', సాధారణంగా ఉంది. అంత నాటకీయత లేదు నాటికలో. సంభాషణలు కూడా సామాన్యంగానే ఉన్నాయి. వాచకంలోకూడా అంత ప్రత్యేకత కనిపించ లేదు.

శుక్రవారం సాయంత్రం, హైదరాబాద్ నుంచి 7—45 నిముషాలకు ప్రసారమయిన గోష్ఠికార్యక్రమం, కొంచెం వెలితిగా ఉంది. ప్రచురించిన విషయం, ''వివిధ మతస్థుల ఆచారాలు'', ఈ శీర్షిక నుంచి ఆశించేది, ''మత'' సంబంధమయిన, ప్రత్యేకాచారమును గురించిన వివరణా, వాటి అంతర్యమూనూ. కాని గోష్ఠిలో పాల్గొన్న పెద్దలు ఎవరూకూడా, యీ ప్రత్యేకాచారములను గురించి మాట్లాడనే లేదు. వారు మాట్లాడినదల్లా ఒకటే విషయం: ఏ మతాన్ని స్వీకరించినవారైనా భారతీయు లందరూ సామాన్యంగా అవలంబించే, పాటించే ఆచారాలన్నీ, ఒక మాదిరిగానే ఉంటాయని, అవికొంచెం యించుమించుగా, హైందవాచారాలే అనీ. అయితే, యీ ఆచారాలు మతానికి సంబంధించినవి కానేకావు. అవి ముఖ్యంగా సాంఘికాచారాలే. ''పెళ్లిళ్లల్లో విందులు కుదుస్తాము'' అన్న లాటిది మతానికి సంబంధించినది కాదు. నిజంగా చర్చించవలసినవి, మతానికి చెందిన ఆచారములు. అటువంటివి ఎక్కడో ఒకటి రెండు మాత్రమే ఉదహరింప బడ్డాయి. నిజానికి యీ ప్రసంగం విశదీకరించినది ''తర్వాత ఏ మతాన్ని స్వీకరించినప్పటికీ, వారు మొదట హైందవులే కాబట్టి యితర మతాలను స్వీకరించినప్పటికీ తమ పాత సాంఘిక ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు'' అని. భారతీయ క్రైస్తవులు మంగళ సూత్రాన్నికూడా కట్టు కుంటారు అన్నది యీ ప్రసంగానికి అప్రస్తుతం. ''క్రైస్తవుల'' ఆచారం కాదది. ''భారతీయ క్రైస్తవులు'' పాటించే ఆచారం కావచ్చు. ఎన్నో విషయాలున్నాయి యీ గోష్ఠిలో చర్చించదగ్గవి. ఆ ఆచారాలని వివరించి, పైకి వాటిలో వైవిధ్యం కనిపించినా వాటి వెనుక దాగి ఉన్న భావం ఒకటేనని, అంతర్యం ఒకటేనని.. నిరూపించి ఉంటే చాలా అర్థవంతంగా ఉండేది గోష్ఠి. అది జరగ లేదు. తిరిగి నేను చెప్పేది ఒక్కటే. గోష్ఠి నిర్వహించడం అంత సులభంగాదు. ఆ నిర్వాహకులకు, అసలు విషయాన్ని బయటకు తెచ్చి, గోష్ఠిలోని భాగ స్వాములనుండి వారి అభిప్రాయాలను వెలిబుచ్చే టట్టు చేయకలిగిన ప్రతిభ, చాకచక్యమూ, ఉండాలి. అందుకు ముఖ్యంగా వారికి యీ విషయ మందుపరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే ఉపజ్ఞ ఉండాలి. గోష్ఠి నిర్వహణ ఒక కళ.

—కౌండిన్య

"టెక్స్మో" చెఱకు క్రషర్

బల్లపరువుగ మరియు నిలువుగ లభిస్తున్నది.



ఉత్పత్తిదారు : టెక్స్మో ఇండస్ట్రీస్, కోయంబత్తూరు—11.

బ్రాంచీలు : 17, తంబుచెట్టి వీధి, మద్రాస్.1
పార్కు రోడ్డు, విజయవాడ—1.
4—3—120, హిల్ స్ట్రీట్, సికింద్రాబాద్—3.

జరిగిన కథ

కనకయ్య బలరామయ్య యింటిమీద మరో అయిదు వేలు తెచ్చి వరూధినిని ఆ తవారింటికి పంపు నేర్పాటుచేశాడు. చిన్నకారు మాట్లాడి వరూధినిని అత్తవారింటో దించాడు. వరూధిని ప్రవేశించిన ఆ కొంపను నరకం అనడం మంచిది. ఇల్లంతా దుమ్మూ, ధూళీ, అంతా బూజు. కాలు పెట్టడానికి లేదు. తల యెత్తడానికి అంతకంటె లేదు. జీతగాణ్ణి పంపించి యిద్దరు పనిమనుషులను రప్పించి, యిల్లంతా కడిగించి, ఎక్కడివక్కడ సర్దిస్తుంది. ఆ తరువాత వంటయింట్లోకి వెళ్ళిన వరూధినికి ఆ మురికికూపం చూడగానే వాంతి అయినంత పని అయింది. అసలు వాళ్ళు మనుష్యులేనా అనుకుంది, సాయంత్రం పొలం నుండి సాంబయ్య యింటికి వచ్చేటప్పటికి లాంతరు వెలిగించి అరుగుమీద పెట్టింది, అంతేకాదు ప్రతి గదిలోనూ ఒక దీపం ఏర్పాటు చేసింది. సాంబయ్యకు ఆ యిల్లు తన యిల్లేనా అనిపించింది. బుచ్చమ్మ పిలుపుమీద భోజనానికి వంట యింట్లోకి వెళ్ళిన సాంబయ్య కళ్ళు ఆ విస్తరి, అందులోని పదార్థాలు చూడగానే కళ్ళు బైర్లు కమ్మినంత పనయింది. ప్రొద్దుపోయిన తరువాత కొంపకు చేరుకొన్న వెంకటపతి ఆ యిల్లూ, ఆ ఏర్పాట్లు చూసి తండ్రి కంటె తబ్బిబ్బై పోయాడు. పడకగదిలోని కెళ్ళిన తరువాత వరూధిని వెంకటపతిని అల్లంత దూరంలోనే నిలబెట్టింది.

(గత ఆదివారం సంచిక తరువాయి)

తెల్లవారకముందే నిద్ర లేచాడు సాంబయ్య. తండ్రి గొడ్ల సావిట్లో గడ్డివేస్తుండగా లేచాడు వెంకటపతి. కాని కోడలు ఇంకా పడుకొనేవుంది. బుచ్చమ్మ సాంబయ్యకు ముఖకడుక్కొన్నా, నీళ్ళా అందించింది. సాంబయ్య పుక్కిలించి వూసి, బుచ్చమ్మ అందించిన కాఫీగ్లాసువైపైనా చూడకుండా ''అన్నం పెట్టించండి!'' అన్నాడు. బుచ్చమ్మ తెల్ల ముఖంవేసి ''ఇంకా వంటకాలేదు బాబుగారూ!'' అంది.

వెంకటపతి పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యు, వరూధిని లేచేదాకా ఇంట్లోనే తారట్లాడటం మొదలు పెట్టాడు.

బారెడు పొద్దెక్కాక నిద్రలేచి, చెదరిన ముంగురులూ, నలిగిన చీరతో బయటకొచ్చిన వరూధిని వెంకటపతి కళ్ళకు రాత్రి కంటే అందంగా కన్పించింది. వెంకటపతి ఆశగా చూశాడు. రెప్పలాడించి, కళ్ళు మెరిపించింది వరూధిని. వచ్చే నవ్వును ఆపుకోటానికి ప్రయత్నించింది. చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. వెంకటపతి గబగబా వరూధిన్ని సమీపించాడు.

''బుచ్చమ్మా! అయ్యగారికి కాఫీ ఇవ్వావా'' అంది. వెంకటపతి కేసి ఆబ్బుగా చూసి ''ఉండండి ఇప్పుడేవస్తా!'' అంటూ తాటాకుల దడి వాటుకు వెళ్ళింది వరూధిని.

వెంకటపతి పడగ్గదిలో వరూధిని తల్లో నించి రాత్రి రాలి నలిగిన మల్లెపూలు వాసన చూసి, మంచంమీద బొటన వ్రేలు గోరు కొరుక్కుంటూ కూర్చున్నాడు. వరూధినివచ్చి భర్త ముందే చీర, రవికా మార్చుకుంది. వెంకటపతికి పిచ్చెక్కి పోయింది. బుచ్చమ్మ గది బయట నిలబడి ''అమ్మాయిగారూ కాఫీ''! అంది.

వరూధిని వెళ్ళి రెండు గ్లాసులు పట్టుకొచ్చి వెంకటపతి పక్కన కూర్చుంది. ఓ గ్లాసు భర్తకు అందించింది. గ్లాసు చుట్టూ వున్న ఆమె వేళ్లను నొక్కిపట్టు కున్నాడు వెంకటపతి.

''కాఫీ ఒలుకు తుంది'' అంటూ వరూధిని చేతిని తీసుకొంది.

''వూ తాగండి మరి!'' వరూధిని గారంగా అని తాను కాఫీ తాగసాగింది. వెంకటపతి కాఫీ రెండు గుక్కలు వేసి ముఖం అదోలాపెట్టాడు.

''ఏం? కాఫీ బాగా లేదా?''

''చేదుగా ఉంది''

వరూధిని విరగబడి నవ్వింది.

''బుచ్చమ్మా! పంచదార డబ్బా తీసుకురా! అయ్యగారు పానకం తాగుతారట!''

''నాక్కాఫీ అలవాటు లేదు మరి!''

''చద్దన్నం అలవాటా?''వరూధిని పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది.

''ఏం? కాఫీ కంటే చద్దన్నమే మంచిది తెలుసా?'' వంగిసంగిగా అన్నాడు వెంకటపతి.

''చద్దన్నం తింటే బుర్ర పనిచేయదు తెలుసా?'' వరూధిని పలువరస నక్షత్రాల్లా మెరిశాయి.

''రెక్కల కష్టం మీద బతికేవాళ్లకు బుర్రెందుకు?'' అన్నాడు వెంకటపతి.

వరూధిని ముఖంలో నవ్వు మాయమైపోయింది. కాఫీ గ్లాసు అందుకొని పక్కన పెట్టి వెంకటపతి దుబ్బు తల్లోకి వేళ్లు పోనిచ్చిఆడించింది. వెంకటపతి వరూధిని నడుం చుట్టూ చేతులు వేసినొక్కి పట్టుకొని అడిగాడు.

''నేనంటే నీకిష్టం లేదా.''

''తలంతా మాసింది'' మాట మార్చి అంది వరూధిని.

''రాత్రెందుకలా చేశావ్.''

''బుచ్చమ్మా! రాముడ్ని పంపించి మంగల్ని పిలిపించు!'' వెంకటపతినుంచి దూరంగాజరుగుతూ కేక పెట్టింది.

వెంకటపతికి నలుగుపెట్టి తలంటిపోశాడు మంగలి. మధ్య మధ్య వరూధిని వచ్చి,బుచ్చమ్మనూ, మంగల్నీ పురమాయించి పోయింది. తమ దగ్గరుండి భర్తకు నలుగు రుద్దించింది.

తలంట్లు కాగానే టిఫినూ, కాఫీ తెచ్చి వెంకటపతి ముందు పెట్టి తినమంది వరూధిని.

''ఎన్నిసార్లు కాఫీ తాగుతారు?'' అన్నాడు వెంకటపతి.

''ఎన్నిసార్లయినా తాగొచ్చు!'' చిలిపిగా నవ్వింది వరూధిని. వెంకటపతికి నెత్తిమీది నుంచి బరువు దిగిపోయినట్టయింది. హాయిగా వుంది. అలా కూర్చొని ఎంత సేపయినా వరూధిన్ని చూస్తూ మాట్లాడాలనిపించింది. బయట జీతగాడు గొడ్లను విప్పుతూ అరవటం వినిపించింది. వెంకటపతి చివాల్న లేచి నిలబడ్డాడు. వరూధిని చెయ్యి పట్టుకొని లాగింది.

''ఇవ్వాళ తూరుపుపొలం నాటేస్తున్నారు. ఎప్పుడో ఎళ్లాల్సింది.' అన్నాడు వెంకటపతి ఆదుర్దాగా.

''మామగారు వెళ్లారుగా? ఇంకా మీ రెందుకూ?'' రాగం తీసింది వరూధిని.

వెంకటపతికి భార్య కంఠంలోని మాధుర్యం తప్ప, మాటల్లోని అర్థం బోధపడలేదు.

''పొలం నాటేస్తుంటే వెళ్లకుండాఎలా వుంటాను?'' అమాయకంగా అన్నాడు వెంకటపతి.

''ఎలాగా? ఇలా?'' అంటూ వరూధిని వెంకటపతి చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కుంది.

మధ్యాహ్నం స్టెయిన్‌లెస్ స్టీల్ క్యారియర్‌తో సాంబయ్యకు అన్నం తీసుకుని పొలం వచ్చాడు జీతగాడు.

గెనెం మీద కూర్చుని వున్న సాంబయ్య జీతగాడ్ని ''అదెక్కడ్దిరా?'' అన్నాడు.

''వెండి దానికి మళ్లే మెరిసిపోతుంది. అమ్మగారు తవరికి అన్నం అరల్లో పెట్టిపంపించారు. '' అన్నాడు జీతగాడు ఉబ్బితబ్బిబ్బౌతూ.

''చిన్న దొరేడిరా? ఇంతవరకూ రాలేదు'' సాంబయ్య కొడుకును గురించి అడిగాడు.

''చిన్నయ్య గోరా? ఇంటి దగ్గరేవున్నారు దొరా!''

''పొలాన నాటు వేస్తుంటే ఇంటి దగ్గరేం చేస్తున్నాడ్రా వాడు?''

గట్టు మీద కూర్చొని భోజనంచేస్తున్నంత సేపూ సాంబయ్య ఆలోచనలు కొడుకు మీదే పోగాయి.

తొమ్మిదో ఏటనే కొడుకును వ్యవసాయంలోకి దించాడు. వెంకటపతి పదో ఏటనేకాడి మేడి పట్టుకున్నాడు. వాడు లేకుండాపొలాన ఒక్క పని జరగదు. వాడు లేకుండా పొలం దున్న లేదు. నాటు పడ లేదు. కుప్పలు పడలేదు. ఈ రోజు తూరుపుపొలంనాటు వేస్తుంటే వెంకటపతి రాలేదు. పొలంలో నాట్లు వేస్తుంటే వెంకటపతి ఇంటి దగ్గిర కూర్చోగలడని తాను కలలో కూడా అనుకోలేదు.

ఎండకు మెరుస్తున్న క్యారియర్ గిన్నెలు సాంబయ్య దృష్టినాకర్షించాయి. తనకొడుకు వెంకటపతిని ఈ మెరుగుల జిలుగులు ఆకర్షించాయా? కోడలొచ్చి నిండా ఒక రోజన్నా కాలేదు. వాడు ఎంత దూరమైనాడు? చేలో దిగి నాటు వేస్తున్నా కూలీలహెచ్చరించే వెంకటపతి ఏడీ? చేలోతిరుగుతున్నా సాంబయ్య గుండెలో గుబులు ముసురు కొంది.

ఇంటికి వచ్చిన సాంబయ్య కాళ్ళన్నా కడుక్కోకుండా కొడుకుకోసం వెతికాడు.

వారగావేసివున్న పడమటిగది తలుపు తోసి లోపలి కొచ్చిన సాంబయ్య స్తంభించిపోయాడు. గిర్రున వెనక్కు తిరిగి గొడ్ల సావిట్లోకి వెళ్లి తలపట్టుకొని కూర్చున్నాడు.

''అసలు సంధ్యవేళ! అసుర సంధ్యంటారు! ఏమిటిది? పీడు—'' ఇంక సాంబయ్య ఆలోచించ లేక పోయాడు.

''ఆ ముసలాయన కేమున్నా బుద్ధివుందా,'' వెంకటపతిని తోసివేస్తూ అంది వరూధిని. వెంకటపతికి కూడా అలాగే అనిపించినట్లుంది. చిరాగ్గాలేచి గదిలోనుంచి బయట కొచ్చాడు.

వరూధిని కాపరానికొచ్చి నెలరోజులైంది. పుట్టింట్లో జరిగే పద్ధతులూ, సాంప్రదాయాలూ, అన్నీ అత్తవారింటికి దిగుమతి చేసింది వరూధిని. సాంబయ్యకు మొదటి వారం రోజులూ కొత్త గానూ, వింతగానూ తోచినై. మలోవారం గడిచే సరికి కోడలి రాకతో తన అంతస్తూ, హోదా పెరిగినట్టు తోచింది. తిండి సుఖమూ పెరిగింది. ఏ నిముషానికి ఏది కావాలో కాళ్ళ ముందుకు వచ్చి పడిపోతుంది. ఎటొచ్చీ వచ్చిన చిక్కల్లా వెంకటపతికి పనిమీద ధ్యాస తగ్గటమే. భార్య కాపరానికి వచ్చిన కొత్తలో అలాగే వుంటుందనీ, తర్వాత కొత్తబులుపు తీరి మామూలుగ్గా అయిపోతాడనీ, సాంబయ్య తనకు తానే సర్ది చెప్పు కొన్నాడు. మరొక విషయం సాంబయ్య మనసును పట్టి పీక సాగింది. ఇంటి ఖర్చు బాగా పెరిగినట్టు కన్పిస్తుంది. కాని తన కొడుకుగానీ, కోడలు గానీ డబ్బు అడగ లేదు. బహుశా కోడలు తన తండ్రి దగ్గర తెచ్చు కొన్న డబ్బు వాడుతోందేమోనని తృప్తి పడ్డాడు. కాని ఆ రోజు బుచ్చమ్మ వచ్చి చేతులు నలుపుకుంటూ సాంబయ్య ముందు నిలబడే సరికి తృళ్ళి పడ్డాడు.

''బాబుగారూ? నా నెల జీతం?''

''ఎంతా? ఏమిటీ కథా?''

''ఎంటెక్కడిది బాబూ! ముప్పై''

''నెలకు ముప్పై రూపాయలా? అదీ అన్నం పెట్టి?''

''మిమ్మల్ని ఎక్కువేం అడగలేదు బాబుగారూ! బలరామయ్య గారిచ్చిందే మిమ్మల్ని అడుగు తున్నాను'' అంది బుచ్చమ్మ.

''అయితే ఆ బలరామయ్యే ఇస్తాడులేపో!'' అన్నాడు సాంబయ్య. బుచ్చెమ్మ బిత్తరపోయింది. సాంబయ్య హాస్యమాడుతున్నట్లు కూడా కన్పించ లేదు.

''అదేంటి బాబుగారూ! తమరింట్లో పని చేసి ఆరినెల్లా అడిగేది?'' అంది బుచ్చమ్మ.

''మాకు అచ్చమ్మలూ, బుచ్చమ్మలూ అక్కర్లేదు.''అని సాంబయ్య బనీనుజేబులోంచి రెండు పది రూపాయల నోట్లు తీసి బుచ్చమ్మ ముందుకు విసిరాడు.

''ఇందా! ఈ ఇరవై తీసుకొనిపో! ఈ రోజు నుంచి నువ్వు మాకు అవసరం లేదు'' అన్నాడు సాంబయ్య.

బుచ్చమ్మ కుక్కిన పేనులా డబ్బుతీసుకొని వరూధిని దగ్గిరకెళ్లి భోరున ఏడ్చింది.

''ఎందుకు బుచ్చమ్మా ఏడుస్తావ్? వూ ఊరుకో నేను మీ దొరగారితో మాట్లాడతాలే'' అంది వరూధిని.

ఆ రాత్రి ముసుగ దీసుకొని పడుకొన్న వరూధిన్ని సాగదీసేసరికి వెంకటపతికి తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయింది. అలక వహించిన వరూధిన్ని చూస్తుంటే వెంకటపతి గుండెలు తహతహ లాడిపోయినై.

''చెప్పవా? ఎందుకూ కోపం?'' అనునయిస్తూ అడిగాడు వెంకటపతి.

''బుచ్చమ్మ వెళ్లిపోతానంటుంది.''

''ఓస్! దానికే ఇంత ఇదయిపోవాలా?''

''మరి బుచ్చమ్మ వెళ్తే ఎట్లా? నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే వుంది. నన్ను కనిపెట్టుకుని వుంది. మా అమ్మ ఎప్పుడూ జబ్బుతోనే పడుంటే, బుచ్చమ్మేనన్ను సాకింది'' ముక్కు చీదేస్తూ అంది వరూధిని. ఎర్రబడిన ముక్కు కూడా, ఉబ్బిన కళ్లతో ఇంకా అందంగా కన్పించింది వరూధిని వెంకటపతి కళ్లకు.

''బుచ్చమ్మతో నేను మాట్లాడతాగా! ఎట్లా అయినా ఉండేటట్టు చూసే పూచీ నాది. వూ ఊరుకో మరి!'' అన్నాడు వెంకటపతి భార్య తల నిమురుతూ.

మూటా ముళ్లే కట్టు కుంటున్నబుచ్చమ్మ దగ్గిరకొచ్చి ''బుచ్చమ్మా! మీ అమ్మగారు ఎట్లా ఇదయిపోతుందో చూశావా? నా మాట విను! ఉండిపో!'' అన్నాడు వెంకటపతి.

బుచ్చమ్మ మూట కింద పెట్టి వెంకటపతి కేసి ప్రశ్నార్థకంగా చూసింది.

''బుచ్చమ్మా! అయ్యగారు అంతగా చెపుతుంటే ఇంకా ఆలోచిస్తా వెందుకు? ఉండు! నీకేలోపం లేకుండా చూసుకొంటారు అయ్యగారు'' భర్త వెనగ్గా నిలబడి అన్నది వరూధిని. ''చిన్నబాబుగారి మాట నేనెట్లా కాదనగలను అమ్మాయి గారూ?'' అని ఓ క్షణం ఆగి ''అయ్యగారిష్టం? మీ ఇష్టం!'' అని వంటగదికేసి నడిచింది.

పొలాన్నుంచి వచ్చిన సాంబయ్యకు గడపల్లో కూర్చొని లాంతరు తుడుస్తూ బుచ్చమ్మ కన్పించింది. అవిడను చూసీ చూడనట్టు ఇంట్లోకి వెళ్లాడు సాంబయ్య. రెండు మూడు రోజులంటే అదే పోతుందిలే అను కొన్న సాంబయ్య ఆలోచనలో పడ్డాడు. ఈ ముండ ఇంకా ఎందుకున్నట్లు! ఇరవై రూపాయలకు ఒప్పుకొని వుందా? ఇరవై రూపాయలైనా అదెందుకు ఇంట్లో? ఇద్దరి మనుషులకు చేసి పెట్టడానికి? కోడలు ఆ మాత్రం చేసిపెట్ట లేకపోతుందా? ఇంత వండి వార్చ లేనిది ఇంట్లో వుండి ఏం ప్రయోజనం? అసలు కోడల్ని కాపరానికి తెచ్చుకొన్నది ఎందుకు? ఇంటికనిపోసి ఇల్లు కనిపెట్టుకుని వుంటుందనేగా? అది చేసేదేమీ లేక పోగా దానికొక దాసీముండ? బలరామయ్య కూతురు కోడలిగా వచ్చిందా లేక కోట ఏలటానికొచ్చిందా? అయ్యో పాపం అని దాన్ని ఈ ఇంట్లోకాలు పెట్ట నిచ్చాడు. ఏంది అది చేసే బరువు పనులు? తన భార్య దుర్గమ్మ ఎంత పని చేసేది? అది కాపరానికి వచ్చిన కొత్తలో తన కోడలి చేత పొలం పనులు చేయించలా? వంచిన నడుం ఎత్తకుండా చాకిరి చేసేది బతికినంతకాలం. ఆడదానికంటే అలా వుండాలి. ఆ మాట కొస్తే తన తల్లి పొలంలోనే పని చేసింది. ఏవో ఆ రోజులువేరు. వెంకటపతి పెళ్లాన్ని పొలంపని చెయ్య మన లేదే? ఇంటి పని చూసుకోవడానికేం? గాదా? మొగుడికి వండి పెట్టడానికి కూడా పళ్ళు బరువేనా? అయినా అదేం ఆడది? ఎప్పుడూ పడగ్గది వదిలిరాదు! ఆ షోకులేమిటి? ఆ కులుకులేమిటి? దీన్ని అదుపులో పెట్టకపోతే లాభం లేదు. అదుపులో పెట్టాల్సిన వాడుదాని మొగుడు. వాడే దాని మోజులో పడి తప్పు కుంటున్నాడు. ఏదో కొత్త కాపరం మోజులో వున్నాడని ఇన్నాళ్లూ వూరుకున్నాడు. చూస్తూ కూర్చొంటే వెంకటపతి ఎందుకూ పనికిరాకుండా పోయేలా వున్నాడు.

బుచ్చమ్మ లాంతరు వెలిగించి మూరు కొక్కానికితగిలించివెళ్ళబోతుండగా ''బుచ్చమ్మా? ఇంకా వున్నావేం? మొన్ననే వెళ్లమనిచెప్పాగా?'' అన్నాడు సాంబయ్య.

''ఆ రోజే వెళ్దామని బయలు దేరా! కాని చినబాబుగారు నువ్వెళ్లడానికి వీల్లేదంటే ఉండి పోయా!'' సాంబయ్య కేసి సరిగా చూడకుండానే సమాధానం చెప్పి, సాంబయ్య మళ్లీ మాట్లాడే లోపునే తిరిగి ఇంట్లోకి వెళ్లి పోయింది బుచ్చమ్మ.

సాంబయ్యకు బుర్ర తిరిగి పోయింది. తను కాక ఆ ఇంట్లో మరో అధికారివున్నాడనేది చాలా కొత్తగా కటువుగా తోచింది. తన మాటకు ఇంతకాలంగా ఎదురులేదు. తనలోని భాగమే తన కొడుకు అనుకున్నాడు అయ్యుండ.....ఆ దాసీ.... ఎంత పొరుగా మాట్లాడింది?

సాంబయ్య బుచ్చమ్మను పిల్చి ''వాడ్ని పిలువ్? కూట్లాడాలి!'' చెప్పాడు. అరగంట గడిచిపోయింది. గంట గడిచిపోయింది. సాంబయ్యకు వెర్రులెత్తి పోయాయి. ఎంతకీ వెంకటపతి రాలేదు!

''ఏమేవ్ బుచ్చమ్మా! ఏడీ వాడు?'' బుచ్చమ్మనుగదమాయించాడు.

''నన్ను కసురు కొంటారెందుకు బాబుగారూ?'' అంటూ మూతి విరుచుకుంది. ''అం వెధవ!'' అనుకొని సాంబయ్య రామాలయం దగ్గిరకు వెళ్లాడు. పురాణం వింటున్న సాంబయ్యకు ఆ మందరబుచ్చమ్మ గప్పుట్టిందేమోనని పించింది. ఇంటికీ ఈ బుచ్చిముండ వెంకటపతికి తను పిలుస్తున్నట్టు చెప్పిందా? అంత పెద్ద అనుమానం పీడిస్తుంటే సాంబయ్యకు పురాణం వంట బట్టలేదు. ఇంటికి వస్తూ అనుకున్నాడు తెల్లారివెంకటపతి సంగతేదో తేల్చుకుంటూగా.

తెలవారి వాకిట్లోకి వెళ్లిన సాంబయ్యకు గాట్లో ఎద్దులు కన్పించ లేదు. చేతిలోవున్న గడ్డిమోపు పడేసి చావిడంతా కలియ జూశాడు. ఈ రోజు నాగలి కట్టే పని లేదే అనుకొంటుండగా నాగలి కన్పించింది. అయితే ఎద్దులే మయినట్టు? చావిడి పెణ్ణం కూడా తీసివుంది. ఆదుర్దాగా దొడ్డి వెనక దోవలోకివచ్చాడు. అక్కడ జీతగాడు సవారి బండికి ఎద్దులు కట్టి పగ్గాలు పట్టు కొని నిలబడి వున్నాడు.

''ఒరేయ్! సవారి కట్టావెందుకురా?'' అన్నాడు సాంబయ్య అయోమయంలోపడి

''చిన్న దొరగారూ దొరసానిగారు వూరికి పోతున్నారు గదయ్యా?''

''వూరికి పోతున్నారా? ఏ వూరు?''

''బస్తీకి! పంటెవకాడ బస్సు ఆగుంటే ఆడదాకానే! దొరసానమ్మగోరు వంటెవ దాకా బండిలో వెళ్లి అడ బస్సెక్కుతారంట!'' అంటూ జీతగాడు అటు చూస్తూ, క్షణం ఆగి తలగోక్కుంటూ అన్నాడు.

''దొరసానమ్మగోరు వత్తుండారు. మీరు తప్పుకోండయ్యా.!!''

సాంబయ్య కోడలు చావిడి గేటు వెనక్కు వెళ్లింది.

(సశేషం)

తారాబలం-చంద్రబలం

జనవరి 31వ తేదీ ఆదివారంనుంచి ఫిబ్రవరి6వ తేదీ వరకు

గ్రహస్థితి

గ్రహస్థితి: శని — మేషంలో, కేతువు — సింహంలో — గురు, కుజులు — వృశ్చికంలో, శుక్రుడు, వారంమధ్యవరకు బుధుడు—ధనుస్సులో, రవి, వారం మధ్యనుండి బుధుడు — మకరంలో, రాహువు — కుంభంలో— చంద్రుడు — మీన, మేష, వృషభ, మిథున రాసులలో.

ఈ వారము వేరుశనగపప్పు, నూనె ధరలు హెచ్చు స్థాయిలో వుంటవి.

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పా.)

ఈవారము శుక్ర, రాహువులు, వారం మధ్యనుండి బుధుడు అనుకూలురు. మీ వృత్తి వ్యాపార కార్యకలాపాలన్నీ సక్రమంగా సాగిపోతాయి. ధనగౌరవాలకు లోటులేదు. సంఘంలో మర్యాద మన్ననలకు గాని లోపం ఏమీ కనిపించదు. కాని అకారణంగా మనశ్శాంతి అప్పుడప్పుడు లోపిస్తుంటుంది. సకుటుంబ విషయాల్లో ఏదోరూపంలో మిమ్ములను చికాకుపరుస్తూ అడుగు ముందుకు పోనీయకుండా చేస్తవి. దైవానుగ్రహం వల్ల ప్రత్యక్షంగా జరిగే ఇబ్బంది ఏదీ ఉండదు. బంధుమిత్రులు కోసి పోతూ ఉండాలి. లేకపోతే తగాదాలు కొని తెచ్చుకుంటారు. సహనంతో మెలగండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపార ద్యోగాల ఆదాయాలు బాగానే వుంటవి. స్పెక్యులేషన్ సామాన్యం.

వృషభం

(కృత్తిక 2, 3, 4 పా, రోహిణి, మృగశిర 1, 2 పా.)

ఈవారము గురు, బుధ, శుక్రులు అనుకూలురు. మీ మనోధైర్యం శక్తికి మించిన పనులను పూనుకోవడం సంభవిస్తుంది. తెలిసీ తెలియకుండా ఖర్చులు బాగా పెరుగుతవి. అయితే, మీ శ్రమకు తగ్గ ప్రయోజనం పొందగలరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా క్రమాభివృద్ధి అనుకూలతలు బాగా కనుపిస్తవి. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నట్టు తోచినా నిర్లక్ష్యం పనికిరాదు. లాభదాయకమైన ప్రయాణాలుచేస్తారు. సాంఘిక, రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటారు. గౌరవాలు లభిస్తవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మిథునం

(మృగశిర 3, 4 పా, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా.)

ఈవారము కేతు, కుజ, శనులు వారం మధ్యనుండి బుధుడు అనుకూలురు. ప్రత్యక్షంగా జరిగే అపకారాలు లేకపోయినా శత్రువులు పెరగడంవల్ల కొంత మనశ్శాంతి తక్కువ. ఆరోగ్యాదులు కూడా అంతంతమాత్రంగానే ఉంటవి. ఎప్పటికప్పుడు ఖర్చుకు ఏదో ఒక అవసరం కాచుకుని ఉంటుంది. మనో నిగ్రహంతో అన్నింటిని సమర్థించుకుంటూ ముందుకు పోగలుగుతారు. వృత్తి వ్యాపార కార్యక్రమాలన్నీ సవ్యంగా సాగిపోతుంటవి. చెప్పుకోతగ్గ ఆధిక్యత ఏమీ కనిపించదు. ఉద్యోగులు అధికార్ల ఆదరణలు పొందితే లాభం పొందగలరు. శ్రమతో కూడిన ప్రయాణాలున్నా లాభిస్తవి. స్పెక్యులేషన్ సామాన్యం.

కర్కాటకం

(పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష)

ఈవారము గురు, బుధులు అనుకూలురు. మీ వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు క్రమేపి కలిసివస్తవి. ధనసంబంధమైన సర్దుబాట్లను గురించి కొంత విచారం తప్పకపోవచ్చును. వ్యతిరేకత అంటూ ఏమీ ఉండదు. కుటుంబ విషయాల్లో మనశ్శాంతి తక్కువయినా దైవానుగ్రహంవల్ల ప్రత్యక్షంగా జరిగే అపకారాలేవీ వుండవు. ప్రయాణాలవల్ల లాభిస్తుంది. దైవదర్శనం చేస్తారు. రాజకీయ, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవాలు లభిస్తవి. ఆదాయాలు మంచి అభివృద్ధిలో ఉంటవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఈవారము శుక్ర, రవులు వారం మధ్యనుండి బుధుడు అనుకూలము. నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నాల్లో మీ కృషి కొంతవరకు ఫలించే అవకాశాలున్నవి. పట్టుదల జూపి కొంత కృషి చేస్తే జయం పొందగల అవకాశాలున్నవి. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం. మాట పట్టింపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వకండి. ఎదురు చూస్తున్న డబ్బు చేతికంది అవసరములు గడచిపోతూంటవి. ప్రయాణాదులయందు శ్రమ అధికంగా ఉన్నా లాభిస్తుంది. ముందు జాగ్రత్త అవసరం. ఉద్యోగుల ఆదాయాలు సామాన్యంగానే ఉంటవి. స్పెక్యులేషన్ సామాన్యం.

కన్య

(ఉత్తర 2, 3, 4 పా., హస్త, చిత్త 1, 2 పా.)

ఈవారము శుక్ర, బుధ, రాహు, కుజులు అనుకూలురు. చిక్కులలో ధైర్యంగా నిలబడి వృత్తులలోనూ, వ్యవహారాలలోనూ మీ గౌరవ స్థితిని కాపాడుకొనగలుగుతారు. విరోధుల కొడిదెబ్బలు, ఇతరుల అడ్డుమాటలు మిమ్ములను ఏమీ చేయజాలవు. క్రొత్తవారి స్నేహం వల్ల అనుకూలత బాగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఋణ భారం పెంచుకొనక తగ్గించుకోండి. పెట్టుబళ్లకు నిదక్షత అవసరం. కుటుంబ ఆరోగ్యాలు శ్రద్ధగా చూసుకొనటం అవేది అన్నింటి కన్నా ముఖ్యం. శ్రమతో కూడిన ప్రయాణాలున్నా లాభిస్తవి. గౌరవభంగాలయ్యే పనులకు పూనుకోకండి. దైవానుగ్రహంవల్ల మీ పనులన్నియు కొంచెం శ్రమ, నిదానంతో నెరవేరగలవు. స్పెక్యులేషన్ సామాన్యం.

తుల

(చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈవారము గురు శుక్ర కేతువులు వారంమధ్యనుండి బుధుడు అనుకూలురు. ఒక ప్రక్క కష్టం కనిపిస్తున్నా లెక్కచేయక పట్టుదలతో విజయాలను సాధించుకొనగలుగుతారు. ప్రయాణాలు ప్రయోజనకరములవుతాయి. అధికార్లవల్ల ఆదరణలు అనుకూలతలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాదులయందు శ్రమకుతగ్గ ప్రయోజనం ధనగౌరవాలు లభిస్తవి. మీ ఆరోగ్యంమాత్రం జాగ్రత్తగా చూచుకొనాలి. నిర్లక్ష్యం పనికిరాదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సాగించుకొనదగు కాలము. ప్రయాణాలు లాభిస్తవి. కళాసాహిత్య / కార్యక్రమాల్లో పాల్గొని గౌరవింపబడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృశ్చికం

(విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)

ఈవారము శుక్ర శని రవులు వారం మధ్యవరకు బుధుడు అనుకూలము. ప్రతి విషయాన్ని నిదానంగా ఓర్పుతో — యోచించి నిర్ణయానికి రావలసి వుంటుంది. స్నేహితులు సహాయపడగలరన్న ఆశలు పెట్టుకొనవద్దు. స్వశక్తిగా కృషిచేయండి. ఎదురు చూస్తున్న డబ్బు సమయానికి అందకపోవచ్చును. వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రమకుతగ్గ సుఖం కనుపించదు. మీ ముందు జాగ్రత్తల వల్ల కష్ట నష్టాలకు గురికాకుండా నెగ్గుకురాగలరు. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం. ఆరోగ్యాదుల పట్ల కూడా జాగ్రత్త తీసుకొనవలసి ఉంటుంది. సాధ్యమైనంతవరకు ప్రయాణాలను, ప్రయత్నాలను పైవారంకు మార్చుకొనటం మంచిది. స్పెక్యులేషన్ సామాన్యం.

ధనుస్సు

(మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1పా.)

ఈవారము శుక్ర రాహువులు వారం మధ్యనుండి బుధుడు అనుకూలము. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మామూలుగానే సాగిపోతాయి. ధనసంబంధమైన సర్దుబాట్లను గురించి కొంత విచారం తప్పకపోవచ్చును. వ్యతిరేకత అంటూ ఏమీ ఉండదు. ఎదురుచూస్తున్న ఆదాయం సమయానికే చేతికంది అవసరములు గడచిపోతూ వుంటవి. బంధు మిత్రులు దగ్గరకు చేరి సహాయాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన వృత్తుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. ధనగౌరవాలకు లోపం ఏమీ ఉండదు. మనోనిగ్రహంతో అన్నింటిని సమర్థించుకుంటూ ముందుకు పోగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ సామాన్యం.

మకరం

(ఉత్తరాషాడ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.)

ఈవారము గురు శుక్ర కుజులు అనుకూలురు. వ్యవహార రాజకీయ రంగాల్లో పట్టుదలజూపి కొంత ప్రయోజనం సాధించగలుగుతారు. ఇతరుల తగాదాల్లో తటస్థంగా ఉండి తప్పించుకొనటం చాలా మంచిది. ఏకకరిని సమర్థించినా నిందల పాలు కావలసివస్తుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగినా ఏదోవిధంగా అందుకు తగ్గ ఆదాయం సమకూరి అవసరములు గడచిపోతూవుంటవి. మీ గౌరవాలకెలాంటి భంగపాటుండదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సాగించుకొను కాలం. ఆర్థిక లాభాలు బాగానే ఉంటవి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కుంభం

(ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఈవారము బుధ, శుక్ర శనులు అనుకూలురు. అయినవారితో నైనా మితంగా ఉంటమే మేలు. మీవల్ల ఏలోపం లేకపోయినా నిరాధారమైన నిందలు మీపై వేస్తారు. తొందరపడు సమయంకాదు. ప్రస్తుతం వృత్తి వ్యాపారాల్లో ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉంటూ వుంటవి. ఖర్చులను తట్టుకొనటం కష్టంగా ఉంటుంది. అందుకు తోడు ఆర్థిక వత్తిడులు బాగా పెరుగుతవి. కుటుంబ విషయాల్లో ఏదోరూపంలో చికాకు పరుస్తూ అడుగు ముందుకు పోనీయకుండా చేస్తవి. దైవానుగ్రహం వల్ల ప్రత్యక్షంగా జరిగే ఇబ్బంది ఏదీ ఉండదు. [illegible] ఉద్యోగులు అధికార్ల ఆదరాభిమానాలు సంపాదించుకొనటం ఎంతైనా మంచిది. స్పెక్యులేషన్ సామాన్యం.

మీనం

(పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈవారము గురు బుధ రవి కేతువులు అనుకూలురు. మంచి ధైర్య ఉత్సాహాలతో సహనంతో మీ మీ ప్రయత్నాలన్నీ సక్రమంగా నెరవేర్చుకు రాగలుగుతారు. ఆదుకునే బంధుమిత్రులు తటస్థపడి సహాయాలు చేస్తారు. మీరు నూతన వృత్తి వ్యాపారాలు సాగించుకునే కాలం. పెట్టుబడులు పెట్టి క్రమాభివృద్ధి పొందగలరు. ఎదురు చూస్తున్న ఆదాయం సమయానికి చేతికంది అవసరములు గడచిపోతూంటవి. కళా సాహిత్య రాజకీయ రంగాల్లో ముందడుగు వేస్తారు. గౌరవాలు బాగా లభిస్తవి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లాభిస్తుంది. లాభ ప్రయాణాలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

— శ్రీ యల్లంరాజుగోపాలకృష్ణమూర్తి



'రైతుబిడ్డ'లో ఎన్. టి. రామారావు

రూపవాణి

విక్రమార్క విజయం

ఫిబ్రవరి 12 విడుదల

కాళీ వరప్రసాదంతో ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ధర్మమార్గాన పాలిస్తున్న విక్రమార్క మహారాజు ప్రజలకు సంతోషింప చేయడం 32 సాలభంజికలున్న సింహాసనాన్ని బహూకరిస్తా, ఆ సింహాసనంపై కూర్చుని వెయ్యేళ్ళు రాజ్యం పాలించవలెనని ఆశీర్వదించాడు. పిశాచరాజు బేతాళుడు ఆ మహారాజుకు వంశం వదుకొన్న సేవకు పూనుకొన్నాడు.

ఆ సింహాసనాన్ని చేజిక్కించుకుని, విక్రమార్కుని పాదాక్రాంతుని చేసుకోవాలని ఆలోచించి ప్రతిజ్ఞ చేసిన దుష్టమంత్రి నీలకేతు నెగ్గాడు. అతని కుట్రలవల్ల కాళీ ఉపాసకుడైన మహేంద్ర జాలాది విద్యలన్నీ పొందాడు. పుష్కరావతీనగరంపాలించే శంభు మహారాజు కుమార్తె లోకమోహినికి స్వయంవరం ప్రకటించారు. లోకమోహిని, గంధర్వసుందరి మంజరి ఒక ఉద్యానవనంలో కలుసుకొని ఒకే వీరుని వివాహం చేసుకోడానికి ఒప్పందం చేసుకొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం లోకమోహిని గంధర్వాంగన మణిమంజరి చెప్పిన శివాలయానికి తీసుకువెళ్ళి, గంధర్వరాజు పెట్టిన పరీక్షలో గెలిచేలా చెయ్యాలి.

స్వయంవరంలో రత్నాల వ్యాపారస్తుని వలె కూర్చొనివున్న విక్రమార్కుడు బేతాళుని స్మరించి తన నిజరూపాన్ని చూపగా ఆమె అతని మెడలోనే పూలదండ వేసింది. వీరసేనుడు ఆగ్రహించి ఆ రాత్రి లోకమోహినిని గంధర్వలోకానికి, భట్టి లోకమోహినిని మణిమంజరిలో ఎలుక్కొని దగ్గరికి వెళ్ళాడు.

గంధర్వలోకంలో మణిమంజరి అక్కడ వచ్చే వీరసేనుని వివాహించినా వారిద్దర్ని ... అక్కడ బంధించాడు. విక్రమార్కుడు ... కాళీ మందిరంలో ప్రవేశించి ... మణిమంజరి విక్రమార్కుని చూసి ... భూలోకానికి బయలు దేరాడు.

భట్టి మంత్రి కుమార్తె ద్వారా లోకమోహిని ... స్వరూపం చేరి ఆమెను అప్పగించగా, ... వీరసేనుడు రూపాంతరానికి ఆదేశించాడు. వీరసేనుడు తన దేహాన్ని దాచి వారు విక్రమార్కుడుగా ఉజ్జయినికి వెళ్ళగా విక్రమార్కుడు వీరసేనుని దేహంలో ప్రవేశించి ... వెళ్ళాడు. ఆ తరువాత ఏమైందో? ఎవ్వరికీ తెలియని పరిస్థితిలో మోహిని శాపవిముక్తి పొందిందా?

లోకమోహినిని, మణిమంజరిని విక్రమార్కుడు ... సాలభంజికల సింహాసనాన్ని వీరసేనుడు సంగ్రహించగలిగాడా? అన్న ప్రశ్నలకు సమాధానం పి. ఎస్. ఆర్. పిక్చర్స్‌వారు నిర్మించిన 'విక్రమార్కవిజయం' చిత్రంలోనే లభిస్తుంది.

శ్రీ ఎస్. వి. రంగారావు, రామకృష్ణ, విజయనిర్మల, బాలయ్య, రాజశ్రీ, అంజలీదేవి, త్యాగరాజు, ప్రభాకరరెడ్డి, జ్యోతిలక్ష్మి, ధనశ్రీ, బేబీ బ్రహ్మాజీ, జేవీగారి మున్నగువారు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే దర్శకత్వం శ్రీ గిడుతూరి సూర్యం, కథ, మాటలు: విల్లర్ల భావనారాయణరావు, పాటలు: సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, శ్రీశ్రీ, విల్లర విజయరత్నం వ్రాయగా సంగీతం: ఎస్. పి. కోదండపాణి సమకూర్చారు.

'విక్రమార్క విజయం'లో ఎస్. వి. రంగారావు



'స్వర్గం'లో శివాజీ గణేశన్, నగేశ్ మున్నగువారు

ఆంధ్రలో శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు.

విశ్వభారతి ప్రొడక్షన్సు వారి చిత్రం

"ఆహా ఏమందము
ఓహో నీ చందము
నీ తీయని పెదవుల లోనికే
మధువులు వాచే..."

విషాదం—హాస్యరూపా పాడుతున్నాడు ఒక అందాల యువకుడు—తన సుందరతర విలాస భవనంలోకి ఒచ్చిన — చిన్ననాటి స్నేహితురాలైన అందాల అమ్మాయి వెంబడి పడుతున్నాడు—మోహం— వ్యామోహం— పాడుతూ రా.

చకితురాలైన ఆ అమ్మాయి ఆవేశంతో ఆ యువకుడి చెంప చెళ్, చెళ్ మని వాయించింది. ఆ అబ్బాయిలో ఏదో ఉడికింది. అయినా—ఆ అబ్బాయి తన తప్పు తెలుసుకున్నాడా? ఏమిటా తప్పు??

అత్యంత ఆసక్తిదాయకమైన ఈ ప్రశ్నకు చక్కని సమాధానాన్ని విశ్వభారతి ప్రొడక్షన్స్ వారు తమ చిత్రంలో యిటీవలే సారథి స్టూడియోస్‌లో సహజంగా చిత్రీకరించారు. యువకునిగా నాగేశ్వరరావు, యువతిగా జమున కొత్త పోకడలతో మరింత ప్రతిభావంతంగా నటిస్తున్నారు.

సారథి స్టూడియోస్‌లో డిసెంబరు 8 నుండి 15 వరకు జరిగిన షూటింగులో హీరో విలాస భవనము, హీరోయిన్ యింటి సెట్స్‌పై మరికొన్ని ప్రధాన సన్నివేశాలను హృద్యంగా చిత్రీకరించారు.

తండ్రి కూతుళ్ళుగా గుమ్మడి, జమునల మధ్య జరిగిన భావఘర్షణ—ఈ సెట్స్‌లో మరో హైలైట్‌గా భావిస్తున్నారు.

శరవేగంతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో యిప్పటికి నాలుగు పాటలు చిత్రీకరణ జరగగా, సి. నారాయణరెడ్డి వ్రాసిన మరో పాట డిసెంబరు నెలాఖరున రికార్డింగ్ కానున్నది. జనవరి రెండవ వారంలో అవుట్‌డోర్ షూటింగుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

చక్కని సెంటిమెంటు, పటువైన కథా సంవిధానం గల ఈ చిత్రంలో హీరో— నాగేశ్వరరావు, హీరోయిన్—జమున. ఇంకా— గుమ్మడి, సూర్యకాంతం, రమణారెడ్డి, జయకుమారి, రాజబాబు, రావికొండలరావు, సాక్షి రంగారావు మొదలగు వారు సహ నటవర్గం.

సాంకేతిక వర్గం:— కథ, మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ, పాటలు: దాశరథి, ఆరుద్ర, కొసరాజు, సి. నారాయణరెడ్డి, సంగీతం: టి. చలపతిరావు, ఛాయ: కె.ఎస్. రామకృష్ణ, నృత్యాలు: తంగప్ప. కళ: జి.వి. సుబ్బారావు. కూర్పు: పి. శ్రీహరిరావు, అసోసియేట్ డైరెక్టరు: కె. సుబ్బారావు. నిర్మాత: జి. రాధాకృష్ణమూర్తి, దర్శకులు: కె. ప్రత్యగాత్మ.

బలే పాప

అనాథ అయిన లక్ష్మి తల్లి, తండ్రిని వెతుక్కుంటూ ఎన్నోచోట్లు తిరుగుతుంది. ఆ పాప పట్నం అంతా అనాథంగా వున్నా, తల్లిని, తండ్రిని చేరుకోవాలనే ఆకాంక్షతో వీధులంతా తిరుగుతుంది. ఇలా తిరిగి తిరిగి ఆకలితో ఒక టీ అంగడి దగ్గరకు చేరుతుంది.

'మామా, నా కోటీ యిస్తావా ?' అంత ఆకలిలో కూడా ముద్దొస్తూ అడుగుతుంది.

'డబ్బు వుందా ?' టీ కొట్టు యజమాని నిర్లక్ష్యంగా అంటాడు.

'ఓ ఇదుగో' అంటూ అయిదు పైసలు చూపుతుంది.

"ఏంటి ఐదుపైసా లిస్తుండావు. టీ పది పైసలు."

'పది లేవు మామా'

'టీ ఇవ్వేను, వచ్చినదారిన పో'

అక్కడ టీ త్రాగుతున్న ఒక వ్యక్తి అంటాడు ...

"పోనీలేవయ్యా, పిల్ల అడుగుతుంది. పాపా, నీ దగ్గరున్న ఐదుపైసలు ఇటియ్' అని తీసుకొని 'ఇదిగో పది పైసలు, వేడిగ ఒక టీ ఆ పిల్లకివ్వు'

"మామా, మరే టీలో ఎక్కువగా పంచదార వెయ్"

'వేస్తాను, వేస్తాను, ఇదిగో తీసుకో.'

లక్ష్మి గ్లాసు తీసుకుని త్రాగబోయి వేడికి గ్లాసు క్రింద పడిపోతుంది. గ్లాసు పగిలిపోతుంది. పాప ఏడుస్తూ, అక్కడనుండి పోతుంది.

అలా పోతుంటే ఒక వీధిలో ఒక తల్లి తన బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉంటుంది.

'అమ్మా, కొంచెం తినమ్మా, కొంచెం' అని పాపకు తన కన్నతల్లి బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. లక్ష్మికి తన తల్లి గుర్తు కొస్తుంది. కాని, వాస్తవంలో ఆకలి మాత్రం తీరే పరిస్థితి మాత్రం కన్పించలేదు.

అందరి హృదయాల్ని పిండివేసే యీ సన్నివేశం కల్పనాలయా వారి 'బలేపాప' చిత్రం లోనిది. లక్ష్మిగా ఈ చిత్రంలో బేబీ రాణి ఏ చిత్రంలోనూ ఇంతవరకూ ఏ బాలతార నటించని విధంగా నటిస్తోంది.

ఇంకా యీ చిత్రంలో కె. ఆర్. విజయ, ఎస్. వి. రంగారావు, హరనాథ్, రేలంగి, నాగయ్య, పద్మనాభం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, కె. వి. చలం, విజయ లలిత, జి. వరలక్ష్మి, జ్యోతిలక్ష్మి, ఛాయాదేవి తదితరులు నటించారు.

పటుతరమైన సంభాషణలు ఆరుద్ర, మధురమైన సంగీతం సుదర్శనం, యీ చిత్రానికి సమకూర్చారు. నిర్మాత : వాసంతి బి. పి దర్శకుడు : కె. ఎస్. ప్రకాశరావు, శ్రీ ఫిలిమ్స్ విడుదల.

చేతన

రెహానా సుల్తానా, అనిల్ ధవన్‌లు నాయికా నాయకులుగా నితిన్ ఫిలిమ్స్ బ్యానర్ క్రింద నిర్మాత బి. ఎం. కుని ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన హిందీ చిత్రం 'చేతన్' స్త్రీ హృదయాన్ని కరిగించే ఒక పతిత గాథ ఇతివృత్తం. దర్శకుడు బి. ఆర్. ఇషారా, సంగీతం:సపన్, జగ్‌మోహన్, ఆంధ్రలో ఫిబ్రవరిలో రామకృష్ణా ఫిలింస్ విడుదల చేస్తున్న చిత్రమిది.

బిన్‌కీ మోతి

జితేంద్ర, బబిత, హెలెన్, కామినీకౌశల్, నజీర్‌హుసేన్, సుజిత్‌కుమార్ మున్నగువారితో గీత శ్రీ పిక్చర్స్‌వారు ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన హిందీ చిత్రం 'బిన్‌కీమోతి' ఆంధ్రలోని ముఖ్య కేంద్రాలలో నవరంగ్ పిక్చర్స్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీ చార్య దర్శకుడు. సంగీతం:లక్ష్మీకాంత్‌ప్యారేలాల్.

'పవిత్ర బంధం'లో నాగేశ్వరరావు, కాంచన

గౌరి శేషు కంబైన్స్‌వారి ప్రొడక్షన్ నెం. 1

చిత్ర విచిత్ర సంఘటనలతో ఎన్నో జానపద, సాంఘిక, క్రైం చిత్రాలు నిర్మించి పేరుప్రతిష్ఠలు గడించిన ప్రముఖ నిర్మాత యస్. భావనారాయణ, ఆయన కుమారుడు ఉత్సాహవంతుడైన యువ నిర్మాత ఎస్. వి. ఎస్. రామారావు తండ్రి ఆశీస్సులతో వారి ఆశయం జానపదాలతో ఒక ప్రయోగాత్మక చిత్రానికి పూనుకున్నారు.

'పిల్లలు తండ్రులను ఆదర్శ పురుషులలో, గుణగణాలలో అనుకరిస్తారు'—అనేది అనాదిగా వస్తున్న ఒక సిద్ధాంతం. కాని, కాలం మారింది. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు క్రమశిక్షణాయుతులైన భావి భారత పౌరులకు సుద్దులు చెప్పి బుద్ధి గరపాల్సిన సమయం వచ్చింది. దేశాన్ని భవిష్యత్తులో బంగారు పూవులు పూయించి, రత్నాల పంటలు పండించాల్సిన బాధ్యత యువతరం యువతరం భుజస్కంధాలపై వుంది. ఉదాత్తమైన ఈ కథ, పుత్తుంలో నిర్మింపబడుతున్న గౌరి శేషు కంబైన్స్ వారి ప్రథమ చిత్రానికి 17.1.71 వీనస్ స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది. నవయుగ ఫిలిమ్సు అధినేత చంద్రశేఖరరావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా, విజయా పిక్చర్సు పర్మనెంట్ అధినేత కె. వి. గుప్తా క్లాప్ కొట్టారు. మాస్టర్ దేవానంద్, మాస్టర్ సురేంద్రకుమార్, హేమలతలతో తొలిదృశ్యం చిత్రీకరణ జరిగింది. ఆ సందర్భంలో జరిగిన పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ నిర్మాతలు ఎస్. భావనారాయణ "జానపద క్రైం చిత్రాలు పుంఖాను పుంఖాలుగా వెలువడి ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించాయి. కాని, రోజు రోజుకీ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తోంది. ప్రబోధాత్మకమైన చిత్రాలు యీనాడు దేశానికి ఎంతైనా అవసరం" అన్నారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ పత్రికా సంపాదకులు, విలేఖరులు, సహనిర్మాతలు, నటీనటులు, యువ నిర్మాతకి శుభాకాంక్ష లందజేశారు.

తారాగణం : జగ్గయ్య, గుమ్మడి, నాగభూషణం, రాజబాబు, అల్లు రామలింగయ్య, కృష్ణంరాజు, చిక్కాలనేని, విజయనిర్మల, సూర్యకాంతం, హేమలత, మరియు మాస్టర్ దేవానంద్, సురేంద్ర కుమార్ మొదలగువారు.

కథ : ఎస్. భావనారాయణ, పద్మరాజు, పాలగుమ్మి శ్రీహరిరావు, గనిసెట్టి, గౌరీశేషు కంబైన్స్ స్టోరీ యూనిట్. మాటలు : ఆదివిష్ణు, పాటలు : డా. సి. నారాయణరెడ్డి, కెమెరా : సామి, మ్యూజిక్ : సత్యం, ఆర్ట్ : తోట, నృత్యాలు : చోప్రా.

నిర్వహణ : యస్. భావనారాయణ
దర్శకత్వం : వర ప్రసాదరావు
నిర్మాత : ఎస్. వి. నరసింహారావు
నవయుగ విడుదల.

చమియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ ఎంప్లాయీస్ సమావేశం

చమియా టాకీ డిస్ట్రిబ్యూటర్సు, ఇండియా ఫిలిం కంపెనీ (ప్రై) లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనవరి 16న స్థానిక యస్. జి. ఒ. కార్యాలయములో శ్రీ వై. ఎస్. నారాయణమూర్తి అధ్యక్షతన శ్రీ తుర్లపాటి కుటుంబరావు ప్రారంభోపన్యాసంతో, సర్వసభ్య సమావేశము జరిపి, నూతన సంవత్సరంలో ... ఇ. నారాయణరావు కార్యదర్శిగా శ్రీ కె. సత్యనారాయణమూర్తి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీ కె. బాబూలాల్, శ్రీ వై. ... కోశాధికారిగా శ్రీ నూర్జహాన్, ... 11 మందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకొనడం జరిగింది.

ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ తుర్లపాటి కుటుంబరావు గౌరవాధ్యక్షులుగా యీ సమావేశము ఏకగ్రీవముగా ఎన్నుకున్నది.

కార్యదర్శి నివేదికలో యీ సంఘము గత చరిత్రను సాకల్యముగా సింహావలోకనము చేసి, సంఘ సమైక్యత, శాంతి మరియు ఐకమత్య ప్రతిగమించవలెనని, ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుమ్మడిదలం వెంకట సుబ్బారావు, మాజీ సినీ అపరేటర్ల పరిక్షా బోర్డు కార్యదర్శి యుస్. ... గార్ల సభకు సహభూతిగా శుభములు ఒక విషయం నిజమై సభ ముగిసింది.

అనంతరము వి. వి. రాఘవగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

గూఢచారి 003

జయశంకర్ (హిట్ ఇండియన్ జేమ్స్ బాండ్) యం. ఆర్. వాసు (రైతుబిడ్డ ఫేమ్) అశోకన్, నగేష్, మాస్టర్ రాజకుమార్, ఎల్. విజయలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, సుందరీబాయి సూర్యకళ మున్నగువారు నటించిన వి. ఎన్. ఫిలిమ్స్‌వారు సమర్పించు "003 గూఢచారి" చిత్రం పేరుకు తగినట్టు జేమ్స్ బాండ్ చిత్రాలను గుర్తుకు తెచ్చే అద్భుత గూఢచారి చిత్రం.

నగేష్ హాస్యం, జయశంకర్ రొమాన్సు, ఎల్. విజయలక్ష్మి ధ్యాన్సులు చిత్రానికి హైలైట్. జంబు డైరెక్టు చేసిన ఈ చిత్రానికి వేదా సంగీత దర్శకుడు. నిర్మాత కోసలకృష్ణ. ఆంధ్రలో ఫిబ్రవరి విడుదల. ... రిలీజ్.

కత్తికి కంకణం

కాంతారావు, రాజనాల, రామకృష్ణ, రాజబాబు, అనిత మున్నగువారితో ... బ్యానర్ క్రింద మేక ఆర్ట్స్ ... నిర్మించిన 'కత్తి కంకణం' ఆదిత్యలో ఆంధ్రలో అపరాజితఫిలింస్‌ద్వారా విడుదల కానుంది. విద్వాన్ కణ్వశ్రీ రచన, సంగీతం:సత్యం, దర్శకుడు:కె. ఎస్.ఆర్. దాసు.

గజ్జపూజ కళాకారులకు సన్మానం

మధు పిక్చర్స్‌వారు తమ సాంఘికచిత్రం "గజ్జపూజ" షూటింగ్ నిమిత్తం ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు పి. చంద్రశేఖరరావు, రచయిత శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ, నటీనటులు కుమారి కాంచన, శోభన్‌బాబు, కెమేరామన్ ఎస్. వెంకటరత్నం గార్లకు రాజమండ్రి పట్టణ వాణిజ్య మండలివారు అప్సర కళామందిరంలో సన్మానం, విందు చేశారు.

సన్మాన సభకు చాంబర్ అధ్యక్షులు శ్రీ బి. వి. వై. రెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీ గంపా బసవరాజ స్వాగతం చెప్పారు. శ్రీ మిరియాల వెంకట్రావు అతిథులను పరిచయం చేశారు.

శ్రీయుతులు లోలుగు లక్ష్మణరావు,జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు శ్రీ మేడూరి సత్యనారాయణ, లాయరు శ్రీ ఎం. వి. వి. ఎస్. ఆర్. శర్మ, అతిథుల ప్రత్యేకతలను వివరిస్తూ ప్రసంగించారు.

శీలాన్ని అమ్ముకునేవారు వేశ్యలుగా బ్రతక వలసిందే. భార్యగా బ్రతకవచ్చు—అనే ప్రయత్నం చేసి, అనేక కష్టాల నెదుర్కొని బ్రతుకలేకపోయిన తల్లి, కూతుళ్ల కథని గజ్జపూజగా తీస్తున్నాను. ఈకథ పిఠాపురంలో ప్రారంభమై, రాజమండ్రిలో వడు 'బృందా' స్వర్గీయ కందుకూరి వీరేశలింగం గారి సంస్కరణోద్యమం ఈకథకి ప్రాతిపదిక అని దర్శకుడు చంద్రశేఖరరావు చెప్పారు.

కుమారి కాంచన, శ్రీ శోభన్‌బాబు కూడా ప్రసంగించారు.

చాంబర్ కార్యదర్శి శ్రీ చక్కా వీరభద్రరావు వందన సమర్పణ చేశారు.

పగ

పద్మశ్రీ శివాజీగణేశన్, జానకి, లక్ష్మి, నగేష్, శ్రీరంజని, అశోకన్,బాలయ్య నటించిన గోల్డ్ ఆర్ట్స్ మూవీస్‌వారి 'పగ' చిత్రం అతి త్వరలో ఆంధ్రలో శ్రీ లక్ష్మీనారాయణ పిక్చర్స్, సీతా బలరాం పిక్చర్స్, నైజాం ఎస్. ఎస్. ఏ. పి. ద్వారా విడుదల కానుంది దర్శకుడు:కె. విజయన్. నిర్వహణ:కొండలి గోపాలరావు.

విచిత్ర దాంపత్యం

ముకుందరావుది మధ్యతరగతి కుటుంబం. అతని భార్య దుర్గ. దుర్గ మనసు చాలా మెత్తనిదే అయినా కాసింత ఆవేశం గలది. భార్య మనసెరిగి మెలిగే వ్యక్తి ముకుందరావు. ముకుందరావు గారాల చెల్లెలు సుమతి. పెళ్ళీడు కొచ్చింది. సుమతి సంగీతమన్నా, సీత అన్నా ఎంతో ఉత్సాహం చూపుతుంది.

ఎదిగిన ఆడపిల్లను అదు పిల్లలలో పెంచకపోతే బావుండదనే ఆదుర్దాతో సుమతిని ఒక్కోవారు దుర్గ నొప్పిస్తున్నా ఆ వెంటనే మురిపెం చూపుతుంది.

ముకుందరావుకు ఇద్దరుపిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని సుమతి పాఠాలు చెబుతూ వుంటుంది.

"అత్తయ్యా ! అత్తయ్యా ! యీ సుమతి పాఠం చెప్పవూ ?"

సుమతి పుస్తకం తీసుకుని —

"సీత, అనసూయ, సావిత్రి, సుమతి మొదలైన వాళ్ళను పతివ్రతలు అందురు" అని చదువుతుంది.

"పతివ్రతలంటే?"రాధకు సందేహంవచ్చింది.

"అంటే ... మనస్ఫూర్తిగా భర్తకు సేవ చేసే భార్య. ఉదాహరణకు మన పాఠంలో సుమతి వుంది. ఆమె భర్త కుష్ఠురోగి. అతను తనను ఒక వేశ్య దగ్గరకు తీసుకెళ్ళమన్నాడట. సుమతికి ఆ కోర్కె చెడ్డదని తెలిసినా భర్త కోరాడు కనుక వేశ్య దగ్గరకు తీసుకు వెళ్లింది" సుమతి పాఠం చెప్పింది.

"రూప సుందరుడైన కురూపి యైన
భోగియైన నను కదు దీర్ఘరోగియైన
పతియె దైవము, పావన పరిపూర్ణ
భర్త సంసేవ పరమపదము."

ఈ సన్నివేశం ఉమశ్రీ ప్రొడక్షన్సువారి "విచిత్ర దాంపత్యం" లోనిది. యీ సన్నివేశంలో సుమతిగా విజయ నిర్మల, రాధగా బేబీ రోజారమణి నటించారు.

ఇంకా యీ చిత్రంలో శోభన్‌బాబు, గుమ్మడి, రాజబాబు, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, చంద్రమోహన్, కె. వి. చలం, సావిత్రి, విజయలలిత, విశాలాక్షమ్మారి, మాస్టర్ సతీష్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సుద్దిపట్ల సూరి, మోదుకూరి జాన్సన్ మాటలు వ్రాశారు. సంగీతం అశ్వత్థామ. కెమెరా సుఖదేవ్.

ఈ చిత్రానికి పి. చంద్రశేఖరరెడ్డి దర్శకుడు. నవయుగ విడుదల. పోల్ డిస్ట్రిబ్యూటర్సు అనిల్ ప్రతాప్ ఎంటర్‌ప్రైజెస్.

ఇద్దరు కిలాడీలు

రవిచందర్, నగేష్, జ్యోతిలక్ష్మి, నంబియార్, పండరీబాయ్, పుష్పవల్లి మున్నగువారితో ఎస్. వి. చిత్రవారు జంబు దర్శకత్వంలో నిర్మించిన 'ఇద్దరు కిలాడీలు'చిత్రం ఫిబ్రవరిలో రామకృష్ణా ఫిలింస్ ద్వారా ఆంధ్రలోను, ఉషా ఫిలింస్‌ద్వారా నైజాంలోనువిడుదల కానుంది.

ఈ చిత్రానికి మాటలు:రాజశ్రీ, పాటలు: వడ్డాది వ్రాయగా, వేదమూర్తి సంగీతం సమకూర్చిన చిత్రమిది.

గూఢచారి 115

హాలీవుడ్‌నుంచి జేమ్స్ బాండ్ టైప్ చిత్రాలుసీన్ కెనరీతో రావడం మొదలైన తర్వాత మన దేశంలో కూడా అటువంటిచిత్రాలు తీస్తున్నారు. అందులోను ఈస్ట్‌మన్‌కలర్‌లో, పద్మినీ పిక్చర్స్ అధినేత శ్రీ బి. ఆర్. పంతులు నిర్మించిన చిత్రం 'గూఢచారి 115' ఈ చిత్రంలో జయలలిత, ఎం. జి. రామచంద్రన్, నాయికలు. విలన్: నంబియార్. వెన్నిరాడై నిర్మల, అశోకన్, నగేష్‌లు కూడా నటించారు. శ్రీ శ్రీ మాటలు, పాటలు వ్రాయగా, వి. పి. రాజు సంగీతం సమకూర్చారు. చక్రవర్తి చిత్రాలయ వారు సమర్పించు ఈ సెప్పెన్ థ్రిల్లర్‌ను ఆంధ్రలో చిత్రాలయ, నైజాంలో చిత్రజ్యోతి ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు.

గూఢచారి 115 లో ఎం. జి. ఆర్., జయలలిత

బాలవిహారం

సంస్కృత న్యాయములు :

సుభగా భిక్షుక న్యాయం

సుభగ అంటే సుందరి. భిక్షుకుడనగా సన్యాసి.

ఒక సుందరి, ఒక సన్యాసి పోతుండగా ఒక దుర్మార్గుడు వారిరువురినీ చంపడానికి వచ్చాడు.

రాళిద్దరూ భయంతో పరుగెత్తుకుంటూ వెళ్ళి తోటలో ఒకతను కనిపించగా అతన్ని శరణు వేడు కున్నారు.

అతను ఆ దుష్టునితో పోరాడి అతికష్టంమీద వారిద్దరినీ కాపాడాడు.

కాని, అంతలోనే మరొక ఆపద వచ్చింది. వేరొక దుష్టుడు వచ్చి సుందరిని, సన్యాసిని చంపడానికి ప్రయత్నించాడు.

అతను చాలా బలవంతుడు కావడంవల్ల కాపాడలేక అతనితో పోరాడలేక పోయాడు. అప్పుడు కాపాడిన సుందరిని మాత్రం ప్రమాదం నుండి రక్షించి ఆమెతోపారిపోయాడు. సన్యాసిని శత్రువుకు వదిలి పెట్టాడు.

పాపం, సన్యాసి చేసేది లేక దుష్టుని చేతుల్లో చనిపోవలసి వచ్చింది.

సన్యాసికంటె సుందరిమీద ఎక్కువ ప్రీతి వుండడంవల్లనే వారు అలా చేశారు.

లోకంలో ఇది సహజం. ఉపయోగం ఉన్న వాటిపట్ల కొందరి ప్రీతి ప్రయత్నపూర్వకముగా ఉంటుంది.

— రెంటాల

గైరోస్కోప్

విజ్ఞానవీధి

కావలసినవి:

అట్టముక్కలు, లేక రూపాయి నాణెం.

చేయవలసినది:

నాణెన్ని అంచుపైన నిలబెట్టి చేయండి. అది అసాధ్యమైన పని. దానిని గిరగిరా తిప్పండి. ... అని అంచుపైన నిలచి గిరగిరా ...

ఎందుచేత?

ఏదైనా తిరుగుతున్నప్పుడు, భ్రమణానికి అది తిరిగే దిశలోనే వుండగల ... ప్రతిఘటించ గల్గుతుంది. దీనినే 'గైరోస్కోప్' అంటారు. ఈ గైరోస్కోప్‌ను 1852 లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త లియోన్ ఫౌకాల్ట్ కనుగొన్నారు. తిరిగే చక్రాలు గైరోస్కోప్‌లుగా పనిచేయడంవల్ల సైకిల్ నిలబడగల్గుతున్నది.

— వాట్ ప్రాన్

రు. 11 కోట్ల వ్యయంతో భూసార పరిరక్షణకు పథకం

నల్గొండజిల్లా పరిషత్ స్థాయీసంఘం ఆమోదం

హైదరాబాద్, జనవరి 30 : నల్గొండ జిల్లా పరిషత్తు స్థాయీసంఘం ఈ నెల 27 న జిల్లా కలెక్టరు శ్రీ కె. వేంకయ్య అధ్యక్షతన సమావేశమై 1970—71 ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలకై స్వల్పకాలిక రుణాల క్రింద రు. 5.50 లక్షలు కేటాయించింది.

స్వల్పకాలిక రుణాల క్రింద తెగుళ్ళ నివారణకు రు. 50 వేలు, ఎరువులకు రు. 6 లక్షలు మొత్తాలను ఇవ్వడానికి స్థాయీ సంఘం ఆమోదించింది.

1970—71 రబీ పంట కాలంలో ఎరువులకు రు. 4 లక్షలు, అధిక దిగుబడి నిచ్చే వంగడాలకు రు. 1 లక్ష, తెగుళ్ళ నివారణ ఔషధాలకు రు. 1 లక్ష కేటాయించడానికి కూడా ఈ సంఘం ఆమోదం తెలిపింది.

రు. 11 కోట్ల వ్యయంతో 20 నుంచి 30 సంవత్సరాలలో 14.07 లక్షల ఎకరాలలో భూసారాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని సంబంధించిన బృహత్తర పథకాన్ని స్థాయీ సంఘం ఆమోదించింది.

విజయపురి నుండి నల్గొండ జిల్లాకు ''సిమెన్ బ్యాంక్'' ను తరలించడానికై అవసరమైన భవనాలు నిర్మించడానికి గాను రు. 1.5 లక్షలు కేటాయించవలసిందిగా తెలంగాణా ప్రాంతీయ సంఘాన్ని కోరాలని ఈ సంఘం తీర్మానించింది.

ఉగాండాలో మాజీ మంత్రుల బర్తరఫ్

నైరోబీ, జనవరి 30: ఉగాండానూతన సైనిక ప్రభుత్వ నాయకుడు మేజర్‌జనరల్ ఇదీఅమీన్ నిన్న పదవీచ్యుతుడైన ప్రెసిడెంట్ ఒబోటే మంత్రివర్గ సభ్యులందరిని వారివారి పదవులనుంచి తొలగించారు. జనరల్ అమీన్ నిన్న వారందరినీ తన కార్యాలయానికి పిలిపించి బర్తరఫ్ ఉత్తర్వులందజేశారు. మంత్రిపదవులనుంచి తొలగించడం మినహా వారిపై ఎట్టి ఆంక్షలు విధించబోవడం లేదని, అయితే దేశ శాంతికి భంగం కలిగించే విద్రోహచర్యలకు మాత్రం పాల్పడవద్దని జనరల్ అమీన్ హెచ్చరించారు.

తమతమ మంత్రివర్గ శాఖలను కార్యదర్శులకు అప్పగించి, ప్రభుత్వ భవనాలను ఖాళీ చేసివెళ్లిపోవలసిందిగా జనరల్ అమీన్ వారిని కోరారు.

మాజీరాజు సోదరి విడుదల

ఇది ఇలా ఉండగా, రాజధాని కంపాలాలో, 55 మంది రాజకీయ ఖైదీలు నిన్న ఉదయం జైళ్లనుంచి విడుదల చేయబడారు. ఉగాండా రాజవ్వర్గీయ కబాకా సోదరి ప్రిన్సెస్ నరిన్యాం పాలో గూమా కూడా విడుదల చేయ బడిన ఖైదీలలో ఒకరు.

గుంటూరు, జనవరి 28: భారత వాణిజ్య మండలి అధ్యక్షుడు, గుంటూరుజిల్లా పాత కాంగ్రెసుసంఘం కోశాధికారి శ్రీ వి. రాజేంద్ర కుమార్ పాత కాంగ్రెసు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేసి నిన్న కొత్త కాంగ్రెసులో చేరారు. (మ. వి)

మూడు యూనివర్సిటీలకు రు. 16 లకలు గ్రాంటు

తిరుపతిలో ఎమ్. ఇడి. కోర్సు ఏర్పాటుకు యు. జి. సి. ఆమోదం

తిరుపతి, జనవరి 30 : శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందువల్ల ఆ యూనివర్సిటీకి తాత్కాలిక గ్రాంటు రూపేణా రు. 4 లక్షలను అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.

ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీలకు కూడా తాత్కాలిక గ్రాంటు రూపంలో చెరి రు. 6 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందచేయనున్నది.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం. ఇడి.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం. ఇడి. ని ఏర్పాటుచేయడానికి విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం అనుమతించి, అందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ సందర్భంలో విరాళాల సంఘం నాల్గవ ప్రణాళిక చివరివరకు యూనివర్సిటీకి మూడు లక్షల ఆరు వేల రూపాయలను మంజూరు చేసింది. ఈ కోర్సును తిరుపతిలో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించేటందుకై డాక్టర్ కె. ఎల్. శ్రీమాలి నాయకత్వాన ఒక పరిశీలక బృందం గత సెప్టెంబరులో తిరుపతిని సందర్శించింది. ఈ కోర్సును తిరుపతిలో ప్రారంభించడానికి అనుకూలంగా ఈ బృందం విరాళాల సంఘానికి సిఫారసు చేసింది.

శ్రీ జె. యజ్ఞనారాయణ ఎన్నికల ప్రచారం

గుంటూరు, జనవరి 30: జనసంఘం నాయకుడు లోకసభకు గుంటూరు నియోజకవర్గంనుంచి యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థి అయిన శ్రీ జె. యజ్ఞనారాయణ 28న అమరావతిలో అమరేశ్వరుని సేవించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కొత్త కాంగ్రెసు నియంతృత్వానికి దారితీస్తున్నదనీ కాగా ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడానికి ప్రజాసేవిక పక్షాలు ... అన్నారు. లోకసభ ఎన్నికలలో ప్రజాస్వామ్యానికో, లేక నియంతృత్వానికో ఏదైన నిర్ణయించగల ప్రజలు ఓటుచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలలో "ఏనుగు!"

న్యూఢిల్లీ, జనవరి 30 : రానున్న మధ్యంతర ఎన్నికలలో ఒక్క పాండిచేరిలో తప్ప దేశంలో మరెక్కడా ''ఏనుగు''ను ఎన్నికల చిహ్నంగా ఉపయోగించడానికి వీలులేదని ఎన్నికల కమిషన్ రూలింగ్ ఇచ్చింది.

మహారాష్ట్రలో భారత రిపబ్లికన్ పార్టీకి ''ఏనుగును'' ఎన్నికల చిహ్నంగా కేటాయించి వున్నారు. అయితే, ఆ పార్టీలోని ఖోబరగడే వర్గం, గైక్వాడ్ వర్గం కూడా ''ఏనుగు'' కోసం పోటీ పడటంతో ఎన్నికల కమిషన్ ఈ గుర్తును ఏ వర్గానికీ కేటాయించలేక పోయింది.

పాండిచేరిలో పీపుల్సు ఫ్రంట్ ఎన్నికల చిహ్నంగా ''ఏనుగు'' ను ఉపయోగించబోతున్నది.

ఖమ్మంనుండి ప్రజా సమితి అభ్యర్థిగా శ్రీ చేకూరి కాశయ్య

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఖమ్మం, జనవరి 30 : ఖమ్మం నుండి లోక్ సభకు ప్రజాసమితి అభ్యర్థిగా మొదట నిర్ణయించిన శ్రీ ఆర్. సురేందరరెడ్డి నేడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో శ్రీ చేకూరి కాశయ్యను తమ అభ్యర్థిగా నిర్ణయించినట్లు ప్రజాసమితి నేడు ప్రకటించింది. శ్రీ కాశయ్య కొత్తగూడెం పంచాయితీ సమితి అధ్యక్షుడు.

నిజామాబాద్‌నుండి ఎం. నారాయణరెడ్డి పోటీ

హైదరాబాద్, జనవరి 30 : రానున్న లోకసభ ఎన్నికలలో తాను ఇండిపెండెంటుగా తిరిగి పోటీ చేయనున్నట్లు రద్దు అయిన లోకసభ సభ్యుడు శ్రీ ఎం. నారాయణరెడ్డి (నిజామాబాద్) నేడు ప్రకటించారు.

తెలంగాణా ప్రజాసమితి టికెట్‌పై శ్రీ నారాయణరెడ్డి పోటీ చేయాలని అనుకున్నారు. కాని, ఆ స్థానానికి సమితి శ్రీ కె. అనంతరెడ్డి పేరును సూచించింది.

సభలు—సమావేశాలు

చీరాల ఆధ్యాత్మిక కేంద్ర ప్రారంభోత్సవం జనవరి 31 న బాలికోన్నత పాఠశాలలో సాయంత్రం 5—30 కు జరుగును. శ్రీ శ్రీ శ్రీ స్వామి అనుభవానంద అధ్యక్షత వహిస్తారు.

• • •

గుంటూరు ఆంధ్ర విజ్ఞాన లలిత కళా పరిషత్ ఆధ్వర్యాన స్వర్గీయ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి శతావధాని శతజయంత్యుత్సవం జనవరి 31 వ తేదీరాత్రి గం. 8—30 లకు శ్రీ వికా దండయ్య పంతులు హాలులో జరుగుతుంది. సభకు శ్రీ జమ్ములమడక మాధవరామశర్మ అధ్యక్షత వహిస్తారు.

నమ్మకమైన చికిత్స

కడుపు నొప్పులు, మూర్ఛలు, చర్మ వ్యాధులు, పురుషుల వరము బలహీనత, స్త్రీల ప్రదరవ్యాధులు, ఉబ్బసమునకు ప్రత్యేక చికిత్సా నిపుణులు 'నాడీ ప్రవీణ' డా. వి. ఆర్. ప్రసాద్, బి.ఎ.ఎం.ఎస్. ఈ క్రింది విధముగ క్యాంపు చేసి రోగులకు మందులు నివ్వగలరు.

హైదరాబాద్: నియో మైసూర్ కేఫ్ నాంపల్లి, ఫిబ్రవరి 5, 6, 7 తేదీలు
కరీంనగర్: ప్రకాశ్ లాడ్జి, 8, 9 తేదీలు
వరంగల్: నటరాజ్ లాడ్జి, 10, 11 తేదీలు
ఖమ్మం: మైసూర్ కేఫ్ 12, 13 తేదీలు
విజయవాడ: మోడరన్ కేఫ్, గవర్నరుపేట 14, 15 తేదీలు.

రవీంద్ర నర్సింగ్ హోం (రిజిష్టర్డు), చీరాల, ఒంగోలు జిల్లా (ఎ. పి.)

ఫోన్ : 568

హోటల్ త్రివిక్రం, కడప

నవీన పద్ధతులతో
శాకాహార-భోజన-కాఫీ హోటల్
రేపే
శ్రీ ఆర్. సూర్యనారాయణరెడ్డి బి. ఎ.
(కడపజిల్లా పరిషత్ ఛైర్మన్) గారిచే
ప్రారంభోత్సవము జరుపబడును.

అందరికి సుస్వాగతం

లావోస్‌లో కమ్యూనిస్టు సేనల సప్లయి మార్గాలపై అమెరికా విమాన దాడులు

సైగన్, జనవరి 30: లావోస్‌లో ఉత్తర వియత్నాం సేనల సప్లయి మార్గాలను విచ్ఛిన్నం చేయడానికి గాను బి—52 రకపు విమానాలతో సహా 400 అమెరికన్ విమానాలు నిన్న దాడులు జరిపాయి.

దక్షిణ వియత్నాం సరిహద్దులకు ఆనుకొని ఉన్న దక్షిణ లావోస్‌లోని పాన్‌హాండిల్ ప్రాంతంలో ఈ దాడులు కొనసాగినట్లు అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి శ్రీ రోజర్స్ హెచ్చరిక

ఇండో—చైనా ప్రాంతాన అమెరికన్ సేనల ఉపసంహరణ సందర్భంలో ఎటువంటి అనేక చిక్కు సమస్యలు ఎదురయే ప్రమాదమున్నందున, లావోస్, కంబోడియాలలో కమ్యూనిస్టు సేనల సమీకరణను ప్రతిఘటించడానికి అవసరమైతే అమెరికా తన వైమానిక బలాన్నంతటినీ కేంద్రీకరించగలదని అమెరికా విదేశాంగ మంత్రి శ్రీ విలియమ్ రోజర్స్ నిన్న వాషింగ్టన్‌లో ఒక ప్రకటన చేస్తూ హెచ్చరించారు.

దక్షిణ వియత్నాం సరిహద్దులను ఆనుకొని, లావోస్ దక్షిణప్రాంతంలోని పాన్‌హాండిల్ ప్రాంతంలో ఉత్తర వియత్నాంసేనలకు భారీయెత్తున సప్లయిలు అందజేయబడుతున్నట్లు వెలువడిన వార్తల పట్ల శ్రీ రోజర్స్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. అయితే లావోస్‌లో పరిస్థితిని అదుపులో పెట్టడానికి దక్షిణ వియత్నాంలోని అమెరికన్ సేనలను అక్కడికి తరలించే ప్రసక్తి లేదని శ్రీ రోజర్స్ ఈ సందర్భంలో స్పష్టం చేశారు.

అరబ్-ఇజ్రేలీ సంభాషణల పట్ల శ్రీ రోజర్స్ ఆశాభావం

మిత్రరాజ్యసమితి ప్రత్యేకదూత శ్రీ గున్నార్ జారింగ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అరబ్—ఇజ్రేలీ శాంతి సంభాషణలపట్ల శ్రీ రోజర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితిని బట్టి చూసినట్టయితే, ప్రస్తుత యుద్ధ విరమణ గడువు ఫిబ్రవరి 5వ తేదీదాటిపొడిగించబడే సూచనలు కనిపిస్తున్నవని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.

వర్ధమాన దేశాలు బలీయంగా ఉంటేనే విశ్వశాంతికి చేయూత

ఫిజీ ప్రధాని గౌరవార్థం జరిపిన విందులో ప్రధాని ఇందిరాగాంధి అభిభాషణ

న్యూఢిల్లీ, జనవరి30: వర్ధమానదేశాలు అంతరంగికంగా నిలద్రొక్కుకొని, ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడం ఎంతైనా అవసరమని, అలా జరిగినప్పుడే వర్ధమానదేశాలు తమసమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, ప్రపంచశాంతి సాధనకృషిలో యథోచితపాత్ర నిర్వహించగలవని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి గత రాత్రి ఇక్కడ ఉద్ఘాటించారు.

ఫిజీప్రధాని, ఆయన సతీమణి గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందులో ప్రసంగిస్తూ, స్వాతంత్ర్యం, అభ్యుదయం, శాంతి ఒకదానికొకటి విడదీయ రానివని, భారత దేశం మొదటినుంచీకూడా ఈ విషయాన్నే విశ్వసిస్తున్నదని ప్రధాని ఇందిరాగాంధిఅన్నారు.

ప్రపంచంలో ఒక చోట ఉద్రిక్త స్థితి ఏర్పడితే దాని ప్రభావం వెంటనే మరొకచోట, కనిపిస్తుంది.

అందువల్లనే భారతదేశం అన్ని దేశాల మధ్య శాంతి నెలకొనాలని అభిలషిస్తుంది. శాంతి సాధన కృషిలో ఇండియా అనుసరిస్తున్న ఏకైక సూత్రం ఇదే'' అని అన్నారు. ప్రధాని.

ఫిజీ దీవులలోని అన్నివర్గాల ప్రజలు మరింత సుఖ శాంతులతోవర్ధిల్లడానికి వీలుగా భారతదేశం ఏ రూపంలోనైనా యథాశక్తి సహాయ సహకారాలు అందజేయ గలదని శ్రీమతి ఇందిరాగాంధి హామీ ఇచ్చారు.

ఫిజీ ప్రధాని సర్‌కమిసేసీమారా సమాధానం ఇస్తూ, స్వాతంత్ర్య సముపార్జనకై తమదేశ ప్రజలు సాగించిన కృషిలో, భారత దేశం ఇచ్చిన చేయూతకు తన కృతజ్ఞత తెలియ జేశారు.

ఫిజీ దీవులలో స్థిరపడిన భారత జాతీయులు ఫిజీ సంస్కృతిని సుసంపన్నం చేయడమేగాక, ఆర్థికాభ్యున్నతికి కూడా ఎంతో తోడ్పడినారని ఆయన అభినందించారు.

శ్రీ పెండేకంటి ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 30 : రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన ప్రజాభిప్రాయం మేరకు తాను కొత్త కాంగ్రెస్‌లో చేరినట్లు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్య నిన్న ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఆయన నిన్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధిని, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగ్‌జీవన్‌రామ్‌ను కలుసుకున్నారు.

ఎంతో ఆలోచించిన పిమ్మటే తాను కొత్త కాంగ్రెసులో చేరాలని నిశ్చయించుకున్నట్లు శ్రీ వెంకటసుబ్బయ్య తన ప్రకటనలో తెలియజేశారు.

రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన ముఖ్యముగా నంద్యాల నియోజకవర్గంలో అధిక సంఖ్యాకులైన ప్రజల అభిప్రాయానుసారం ప్రధానంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కాకినాడ కౌన్సిల్‌కు ఉప ఎన్నిక

కాకినాడ, జనవరి 30: కాకినాడ మునిసిపల్ కౌన్సిల్‌కు 15 వ వార్డునుంచి జరిగిన ఉప ఎన్నికలో శ్రీమతి దాసరి అంజమ్మ ఎన్నికైనారు. ఆమెతో పోటీచేసిన శ్రీమతి ఎస్. అమ్మతకుమారి ఓడిపోయారు. (మ. వి)

అరుణా
శ్రీం ఆరోగ్య విధానానికి
ఆయుర్వేదాశ్రమం ప్రైవేటు లిమిటెడ్
మదరాసు

ఉచితము ! ఉచితము!

తెల్ల మచ్చలు

అన్నిరకాల మచ్చలును, ఎరుపురంగుమచ్చలు ప్రఖ్యాత "SOMRAJI" మందు అయిదు రోజులలో మాన్పును. త్వరలోనే చర్మము మామూలురంగును పొందును. ప్రచారనిమిత్తము ఒక సీసామందు ఉచితముగాపంపబడును. వెంటనే వ్రాయుండి. వివరాలకు
Bharat Treatment Centre (S)
P.O. Katri Sarai (Gaya) India.

RAJASTHAN STATE LOTTERIES

29-1-1971 తేదీని జరిగిన డెయిలీ డ్రా ఫలితం
ఒక బహుమతి రు. 1,000 — నెం. D-184108
4 బహుమతులు: ఒక్కొకటి రు. 500—
E-196304, A-367974,
B-344724, C-276894
20 బహుమతులు ఒక్కొక్కటి రు. 50 — వంతున మిగిలిన సీరీస్‌లో పై నెంబర్లు వచ్చిన టిక్కెట్లకు.
డైరెక్టర్, స్మాల్ సేవింగ్స్ అండ్ స్టేట్ లాటరీస్, రాజస్థాన్, జైపూర్.

వాయిదాలపై ట్రాన్సిస్టర్
చిన్న నేషనల్ 3 బాండ్ ఆల్ వరల్డు పోర్టబుల్ ట్రాన్సిస్టర్ (గ్యారంటీసహా) నెలకు రు. 5—వాయిదా చొ||. 165 ప్రతి గ్రామ పోస్టాఫీసుకు పంపబడగలదు.
KANGO SALES CO.
(45) MOTI BAGH SARAI ROHILLA, DELHI—7

తాయ్యాన్
యవ్వన శోభతో ఆనందముగ జీవితము ననుభవించుటకు ఒక సీసాను పరిపోవు మాత్రలు రు. 13—50 తపాలా ఖర్చులు ప్రత్యేకము.
తాయ్యాన్ లేబరేటరీస్
334, తంబుచెట్టి వీధి,
మద్రాసు—1.

రోజా
వక్కపొడి & పుగాకు
తయారుచేసినవారు:
ఎన్. వి. కె. ఎం. & సన్స్, దిండిగల్-1. తమిళనాడు



మా బ్రాంచి
బెస్తవారపేటలో
(ఒంగోలు జిల్లా ఆంధ్రప్రదేశ్)
మా 40 వ బ్రాంచి
ఆంధ్రప్రదేశ్‌లో 13 వది.
ది వైశ్య బ్యాంకు లి.
ఆర్. టి. ఎవెన్యూ రోడ్, బెంగుళూరు-2
యం. ఆర్. ఆర్యా, చెయిర్మన్.



Your favourite SONIA 3 Band All World

డ్రై బ్యాటర్ల నుంచి నరాసరిగా ట్రోకు రు. 85— పైన పన్నులకే కొనండి.
మీ ఆర్డరు లైసెన్సు ఫీ, అమ్మకం పన్ను రు. 17—50 తో నేడే పంపండి. క్యాశ్లెన్సు వి. పి. పి. ద్వారా
31—1—1971 లోపుగా అందిన ఆర్డర్లు, టేప్ రికార్డర్లు, కామెరాలు, ట్రాంజిస్టర్, పవర్ రెడీ టార్చి మరి 50 ఇతర బహుమతులకు అర్హత కలిగివుంటాయి.
BEST & CO. Chandni Chowk DELHI-6

వేటపాలెంలో త్యాగరాజ ఆరాధనోత్సవం

చీరాల, జనవరి 30: ఇప్పటకు శతాబ్దంలో ఉన్న వేటపాలెంలో జనవరి 21 వ తేదీ సాయంత్రం త్యాగరాజ భక్తబృందంవారు త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం జరిపారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ పురాణం పురుషోత్తమశాస్త్రి ఈసందర్భంలో ఏర్పాటైన సంగీత కచేరీలో త్యాగరాయ కృతులు పాడారు. సర్వశ్రీ అంబటిపూడి శ్రీరామమూర్తి ఫిడేలు, మారేపండ వరదాచారి మృదంగం, కె. కోట్లింగం మోర్సింగు సహకార వాద్యములు వాయించారు. తొలుత శ్రీ పేరాల లక్ష్మణ రావు ముఖ్య అతిథులను పరిచయం చేశారు.

శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చీరాల శ్రీ సరస్వతి సంగీతసభ ఆధ్వర్యాన శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు జరుగుతాయి.

ఆసియాలో వ్యవసాయ, విజ్ఞాన శాస్త్ర రంగాలలో సత్వరాభివృద్ధి

అవసరమని శ్రీ బుర్రా వెంకటప్పయ్య ఉద్ఘాటన

హైదరాబాద్, జనవరి 30: ఆసియా దేశాలలో వ్యవసాయ రంగంలోను, బలవర్ధక ఆహార విజ్ఞాన శాస్త్రంలోను సత్వరమే అభివృద్ధి సాధించకపోతే ఇప్పటికే ఆహార లోపం వలన వ్యాధులకు, ఇతర బాధలకు గురి అవుతున్న ప్రజల పరిస్థితి ఈవిధంగానే కొనసాగగలదని ప్రణాళికా సంఘం సభ్యుడు శ్రీ బుర్రా వెంకటప్పయ్య నిన్న హెచ్చరించారు.

బలవర్ధక ఆహారంపై ఆసియా దేశాల గోష్ఠిలో నిన్న శ్రీ వెంకటప్పయ్య ప్రసంగిస్తూ, ప్రజల ఆహారావసరాలకు తగినట్లుగా వ్యవసాయ రంగంలో పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ రంగంలో భారత ప్రభుత్వం జరుపుతున్న కృషిని ఆయన వివరించారు.

పి. వి. సుఖాత్మే (ఇటలీ) ప్రసంగిస్తూ, ప్రొటీన్లు, కేలరీలు ఎక్కువగా గల కాయ ధాన్యాలు, బియ్యం, ఆసియా దేశాలలో అధికంగా పండుతున్నాయని, కాని ఈ దేశాలలో ప్రజలు కేలరీల లోపంవలన బాధపడటం విచిత్రంగా ఉన్నదని అన్నారు. నిరుద్యోగ సమస్య, ఆదాయం తగినంతగా లేకపోవటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు.

ఫిలిప్పీన్స్కు చెందిన డి. ఎస్. అత్వాల్ ప్రసంగిస్తూ, ఆసియా దేశాలలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, అధికంగా ఎరువులు వినియోగించటం ద్వారా పంటలను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నదని చెప్పారు.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు చెందిన శ్రీ స్వామినాథన్ ప్రసంగిస్తూ, ప్రొటీన్లు అధికంగాగల ఆహార ధాన్యాల విత్తనాలను సృష్టించవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. మనదేశంలోని వివిధ పరిశోధన సంస్థలలో అమలుజరుగుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.

కె. ఎల్. బ్లాక్స్టర్ (బ్రిటన్) ప్రసంగిస్తూ, మాంసాహారం ప్రాముఖ్యతను వివరించారు.

కోర్కెల పరిష్కరణకు గ్రామోద్యోగుల విజ్ఞప్తి

తాడేపల్లిగూడెం, జనవరి 30: రాష్ట్ర గ్రామోద్యోగ సంఘం 31 వ వార్షిక సమావేశం మునిసిపల్ ఆడిటోరియంలో జరిగింది. శ్రీ జి. వాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామోద్యోగుల సమస్యలను వివరించారు.

మాజీ కార్యదర్శి శ్రీ బుద్ధవరపు వెంకటరత్నం, శ్రీయుతులు బి. హెచ్. రామమోహనరావు, జి. ఎం. వెంకటరావు ప్రభృతులు ప్రసంగించారు.

తమసమస్యలను పరిష్కరింబడంలో ప్రభుత్వం విపరీతమైన జాప్యంచేస్తున్నందుకు ఈ సమావేశం ఆందోళన ప్రకటిస్తూ తీర్మానించింది. ఫిబ్రవరి 15 లోగా తమ కోర్కెలను పరిష్కరించాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.

డాక్యుమెంట్లు వ్రాసేందుకు కావలసిన 'లైసెన్సు' నుంచి గ్రామోద్యోగులను మినహాయించవలసినదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ మరొక తీర్మానం ఆమోదించింది. (మ. వి)

నిడదవోలు ఆంజనేయస్వామి ముఖమంటపం ప్రారంభోత్సవం

నిడదవోలు, జనవరి 30: నిడదవోలులో వెంచేసియున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి నూతనంగా నిర్మించిన ముఖమంటపం, కొట్లకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ కొండపల్లి వాసుదేవరావు ప్రారంభోత్సవం చేశారు.

డాక్టర్ బి. వి. ఎల్. ఎస్. రాజు అధ్యక్షతన సభ జరిగింది. మేనేజింగ్ట్రస్టీ శ్రీ నడుపల్లి సత్యనారాయణ స్వాగతం చెప్పారు.

తెనాలి ఆఫీసర్ల రిక్రియేషన్ క్లబ్

తెనాలి, జనవరి 30: తెనాలి ఆఫీసర్ల రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు శాసనసభ్యుడు శ్రీ యడ్లపాటి వెంకటరావు అధ్యక్షతన జరిగాయి. ఆర్. డి. ఒ. శ్రీ కె. సత్యరాజు, అధ్యక్షుడుగా, సి. టి. ఒ. శ్రీ జి. సూర్యనారాయణ ఉపాధ్యక్షుడుగా, శ్రీ ఎం. ఆర్. కె. చౌదరి (జిల్లాపరిషత్ అసిస్టెంట్ ఇంజనీర్) కార్యదర్శిగా ఎన్నికైనారు.

తెనాలి తాలూకా భట్టరాజ సంఘం కార్యవర్గం

తెనాలి, జనవరి 30: తెనాలి తాలూకా భట్టరాజ సంఘం మహాసభ శ్రీ లంగెళ్ల శేషంరాజు అధ్యక్షతన జనవరి 24 న యిక్కడ జరిగింది. రాష్ట్ర సంఘాధ్యక్షుడు శ్రీ బి. ఎల్. నారాయణరాజు సభను ప్రారంభించారు. శ్రీయుతులు కూరపాటి గోపరాజు భాగవతార్, దేసువుకొండ ధర్మరాజు, కె. యల్లమందరాజు, కె. చినలక్ష్మిరాజు, కె. వెంకట్రామరాజు, కె. రంగరాజు, టి.వి. సుబ్బరాజు ప్రభృతులు సంఘం ఆశయాలను తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీ కొత్త రఘురామయ్యకు ఆంధ్రప్రదేశ్ భట్టరాజ సంఘాధ్యక్షుడు స్వాగతపత్రం సమర్పించారు. మంత్రి శ్రీ రఘురామయ్య తమ శక్తికొలది సహాయం చేయగలమని వాగ్దానం చేశారు. ఈ క్రిందివారిని తాలూకా కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడు: శ్రీ కె. రంగరాజు, ఉపాధ్యక్షులు: శ్రీయుతులు బి. శ్రీరామరాజు, వి. నాగేశ్వరరాజు, కార్యదర్శి: శ్రీ కె. వెంకటేశ్వరరాజు, సంయుక్త కార్యదర్శి: శ్రీ కె. చినలక్ష్మిరాజు, కోశాధికారి: శ్రీ కె. యల్లమందరాజు. (మ. వి.)

ఒంగోలు న్యాయవాదసంఘం కార్యవర్గం

ఒంగోలు, జనవరి 30: ఒంగోలు న్యాయవాద సంఘానికి శ్రీయుతులు శ్రీరాముల శ్రీనివాసరావు అధ్యక్షుడుగా, ఎం. వెంకటసుబ్బయ్య కార్యదర్శిగా, పుడియారం శేష శాయి లైబ్రేరియన్గా, మున్నర దశరథరామిరెడ్డి, మైనంపాటి వెంకటేశ్వరరావు, గంజాం శేషగిరిరావు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. (మ. వి.)



నిన్న ఎంతటి వారికయినా దొరకనిది. నేడు అందరికీ అంతటా దొరుకుతోంది. ఈ రోజుల్లో జలుబుభారం తొందరగా పోడానికి విక్స్ వేపొరబ్ రాస్తున్నారు
విక్స్ వేపొరబ్ ముక్కుదిబ్బడను పోగొడుతుంది. తేలిగా ఊపిరి తీసుకోనిస్తుంది. జలుబు భారం తేర్చి హాయినిస్తుంది.
విక్స్ వేపొరబ్ లో గొప్పగుణం: జలుబు భార వెన్నే, ముక్కు, గొంతు, గుండె, వీపు మీద రాయడం. ముక్కుదిబ్బడ ఎంత తొందరగా పోయి జలుబు భారంలేకుండా ఎంత హాయిగా వుంటుందో మీ అంతట మీరే చూడగలరు. విక్స్ వేపొరబ్ ప్రత్యేకత ఏమంటే జలుబు బాధను తీర్చడానికి అది రెండు విధాల పనిచేస్తుంది:


1. బయట-చర్మం మీద: విక్స్ వేపొరబ్ వెచ్చదనం జలుబు వల్ల కలిగే నంటి నొప్పుల్ని తగ్గిస్తుంది, హాయినిస్తుంది.
2. లోపల-ఊపిరి ద్వారా: విక్స్ వేపొరబ్ మందుఆవిరిగా మారుతుంది. ఊపిరి పీల్చినప్పుడల్లా ఈ మందుఆవిరి వంట్లో ప్రవేశించి, ముక్కుదిబ్బడను పోగొడుతుంది. గొంతు నొప్పిని గుండెల్లో బరువుని తగ్గిస్తుంది. ఈ విధంగా మీ జలుబు భారాన్ని మాయంచేస్తుంది.
ప్రత్యేక గమనిక
పత్వరం, మందిపలితం కోసం, తగినంత విక్స్ వేపొరబ్ రాయండి. అంటే 19. గా. సీసా. పిల్లలకు 7,8 సార్లు వస్తుంది; పెద్దలకు 3,4 సార్లు.

బాగా గుణం కనబడానికి ముక్కు మీద, గొంతు దగ్గర విక్స్ వేపొరబ్ రాయండి, గుండెమీద, వీపు మీద విక్స్ వేపొరబ్ బాగా రుద్దండి. జలుబు భారం పూర్తిగా తీరేవరకు విక్స్ వేపొరబ్ వాడండి.
12. గ్రాముల పెద్దడబ్బా

విక్స్ వేపొరబ్-జలుబుబాధలకి ఆధునిక ఔషధం
574



గంట సేపు కష్టపడి ఫుట్ బాల్ ఆట ఆడటం వల్ల ఎంత శక్తి ఖర్చవుతుందో, అంత శక్తిని ప్రతి రోజూ మీ మెదడు హరిస్తుందని మీకు తెలుసా? ఇది ఆశ్చర్యకరమైన విషయమే, కాని యదార్థం. అలిసిపోయిన మెదడుకు అవసరమైన శక్తిని సరాసరిగా గ్లూకోస్ ఒక్కటే అందజేస్తుంది. గ్లాక్సోస్-డి ఉత్తమమైన గ్లూకోస్. నరములలోని ధాతువులకు పోషణ కలిగించి, మానసికమైన బడలికను బాపే ప్రత్యేక పదార్థాలు కూడా దీనిలో ఉన్నాయి.
టీ, కాఫీ, పాలు, తదితర పానీయాలతో గాని, వట్టిగానే గాని రుచివంతమైన గ్లాక్సోస్-డి తీసుకోండి.
గ్లాక్సోస్-డి ధర నమ్మశక్యం కానంత తక్కువ:
110 గ్రాముల ప్యాక్ రు.1.25కు,
440 గ్రాముల ప్యాక్ రు.4.03కు లభిస్తాయి (స్థానిక పన్నులు అదనం).

మానసిక శక్తి కోసం గ్లాక్సోస్-డి

కాలదోషం పట్టిన సోషలిజం

(2వ పేజీ తరువాయి)

యాజమాన్యంలో వుంటాయి. సామాజిక వ్యాయసాధనకు అనుసరించదగు మార్గాలకు, పద్ధతులకు కూడా సోషలిజాన్ని వినియోగించవచ్చు.

ఇంగ్లీషుభాషకు సంబంధించి "అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ" (1969) సోషలిజం పదానికి ఈ క్రింది మూడు నిర్వచనాలను ఇస్తున్నది.

1) రాజకీయాధికారం, వస్తువుల ఉత్పత్తి, పంపిణీ సాధనాలు కూడా ఉత్పత్తిదారుల అధీనంలో వుండే ఒక సామాజిక వ్యవస్థ.

2) అవిధమైన సామాజిక వ్యవస్థను సమర్థించేవారు అనుసరించే సిద్ధాంతం, లేదా విధానం.

3) మార్క్సిస్టు—లెనినిస్టు సిద్ధాంతం ప్రకారంనియంతృత్వ వ్యవస్థ క్రింద కమ్యూనిజానికి సాధన సంపత్తిని నిర్మించడం.

అయితే ఇప్పుడుకూడా సాధనకు అనుసరించవలసిన మార్గం ప్రజాస్వామ్యమా? కాదా! అన్న విషయాన్ని ఎక్కడా సూచించలేదు. అయినప్పటికీ సోషలిస్టు దేశమంతా, ప్రజాస్వామిక దేశమని, సోషలిజం సాధనకు అనుసరించే మార్గం ప్రజాస్వామికమైనదేనని అనేకమంది భావిస్తున్నారు. సోషలిజంవల్ల సమసమాజం స్థాపన జరుగగలదని, పొరపాటుగా విశ్వసించడంవల్లనే ఈ గందరగోళం ఉత్పన్నమైనది. అందువల్ల సాంఘిక సర్వసమానత్వం స్వభావం గురించి మనం జాగరూకతతో పరిశీలించవలసివుంది.

సాంఘిక సర్వసమానత్వం

సోషలిజం అంతా అసమానతలను ప్రతిఘటించే సిద్ధాంతమని మీకు నేను ఆరంభంలోనే ఉదహరించాను. అసమానతలను ప్రతిఘటించేశక్తి ఇంకా కొనసాగుతూనేవున్నది. పాశ్చాత్యదేశాలలో, త్వరితగతిని పారిశ్రామికీకరణ చేయుడంవల్ల ఉత్పన్నమైన పరిణామాలు, యాంత్రిక సాంకేతిక పరిజ్ఞానం సాధించిన సత్ఫలితాలను సమంగా పంపిణీచేయుడంలో జరిగిన వైఫల్యం — ఫలితంగా "సోషలిజం" అక్కడ ఆవిర్భవించింది. పాశ్చాత్య సమాజంలో అప్పుడు గుత్తపెట్టుబడిదారీ విధానం ప్రబలంగావుండడంవల్లనే సాంకేతిక వ్యవస్థ అవసరాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వారు సులభంగా వినియోగించుకొనకలిగారు. ఫలితంగా అక్కడ శ్రామిక వర్గాలలోఅసమానతలు పెచ్చుపెరిగి, న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థకు పారిశ్రామికవర్గం ఆందోళన చేయడానికి దోహదం ఏర్పడింది.

ఇంగ్లండులోని సామాజిక పరిస్థితులు "మార్క్సియన్ సోషలిజం"కు పునాదులు ఏర్పడడానికి దోహదంచేశాయి. శ్రామిక వర్గం దుస్థితికి గుత్తపెట్టుబడిదారీ విధానం, మూతన పారిశ్రామికవేత్తలు బాధ్యులని మార్క్స్, ఏంగిల్స్ ఆరోపించడం జరిగింది. ఫలితంగా వర్గసంఘర్షణ ప్రారంభమైనట్లు వారు ప్రకటించారు.

కాలానుగతిని గుత్తపెట్టుబడిదారీ విధానం "విచ్ఛిన్నం" కాగలదని, ఫలితంగా నియంతృత్వం నెలకొన గలదని అప్పుడు వారు అంచనావేశారు. గుత్తపెట్టుబడిదారీవర్గాన్ని నిర్మూలించడంద్వారా, ఆర్థిక, సాంఘిక సమానత్వం ఏర్పరచ గలదన్న భ్రాంతి"ని "మార్క్సియన్ సోషలిజం" ప్రజలలో సృష్టించింది. వాస్తవానికి మార్క్స్, ఏంగిల్స్కుతాము ఆదిలో ప్రతిపాదించిన సమానత్వం సిద్ధాంతాలపట్ల ఎంతమాత్రమూ అభిమానంలేదు. వారు వర్గరహిత సమాజాన్ని మాత్రమే వాగ్దానం చేశారుకాని సమసమాజం ఎంతమాత్రమూ కాదు. సంస్కరణవాదుల దృష్టిలో, సమానత్వం అనేది మానవ ప్రకృతిపై ఆధారపడిన హక్కుమాత్రమే, అయితే ఈ వాదనపై మార్క్సిజం తిరుగుబాటు చేసింది. ఆర్థికవర్గాలరద్దు ప్రాతిపదికగాగల "సాంఘిక సర్వసమానత్వం" అను సిద్ధాంతాన్ని మార్క్సిజం రూపొందించింది.

అయితే గుత్తపెట్టుబడిదారీ వర్గాన్ని నాశంచేసిన తరువాత కూడా నూతన రూపాలలో అసమానత్వం, అన్యాయం తలెత్తినట్లు సోషలిస్టుదేశాల అనుభవాలు స్పష్టంచేస్తున్నవి.

సోషలిస్టుప్రజాస్వామ్యం—బూర్జువా ప్రజాస్వామ్యం

అనేకమంది ప్రజలు ప్రజాస్వామ్యంలో సోషలిజాన్ని ముడిపెట్టడానికి రెండుకారణం. క్యాపిటలిజం అంటే ఉత్పత్తి సాధన విధానాలకు చెందిన యజమానులు ప్రభుత్వ యంత్రాగాన్ని అజ్మాయిషీచేస్తుంటారని, తమ స్వప్రయోజనాలకు దానిని వినియోగిస్తుంటారని విశ్వసించడమే. ఈ వ్యవస్థ క్రింద కార్మికులకు ఒక ఆరిక పరిస్థితులను మెరుగుపరచుకొన జాలడు. అందువల్ల, ఆర్థికాధికారాన్ని కైవసం చేసుకొని, కార్మికనియంతృత్వాన్ని నెలకొల్పడం ద్వారా తమ వర్గ శత్రువులను నిర్మూలించాలని వారు వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తిఅయినపక్షంలో, బూర్జువా ప్రజాస్వామ్యంకంటే అనేక లక్షల రెట్లు మెరుగుగా వుండే ప్రజాస్వామిక సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పవచ్చునని వారి అభిమతం.

ఆస్తిపాస్తులుండేవారికి అన్ని కాపిటలిస్టు దేశాలలోనే గణనీయమైన ప్రాబల్యం వుంటుదన్నవాదనను మనం అంగీకరిదాము. అయితే పలుకుబడి అనేది ఎంతమాత్రమూ 'అధికారం' కాజాలదు. అందువల్ల క్యాపిటలిసు డెమొక్రసీలో ఆస్తిపాస్తులున్న ధనికులు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ స్వప్రయోజనాలకు వినియోగించుకొనడం ఎంతమాత్రమూ సాధ్యంకాదు.

ఓటింగ్ అధికారంవల్ల అల్పసంఖ్యాకవర్గాల వారికిఅనుకూలామైన శక్తులను ఏ విధంగా అధికారంలోనికి సునాయాసంగా రప్పించవచ్చునన్నది బ్రిటన్కు సంబంధించిన19వ శతాబ్దపు చరిత్ర మనకు స్పష్టం చేస్తున్నది. ఒక "బూర్జువా పార్లమెంటు" నియమించిన కమిషన్ దర్యాప్తుచేసి తేల్చిన అంశాల ప్రాతిపదికగానే మార్క్స్, ఏంగిల్స్లుమతము సిద్ధాంతాలనురూపొందించారన్న విషయాన్ని సులభంగా విస్మరించడం జరిగింది. ఇదే బూర్జువా పార్లమెంటు ఇంగ్లండులో సాంఘికసంస్కరణలకు శక్తివంతమైన ఆయుధంగా ఉపకరించిందన్న విషయాన్ని కూడా విస్మరించడం జరిగింది. అయితే ఆట్టి "శాంతియుత విప్లవం" గురించి వివరాలను ఉదహరిస్తూ పాఠకులకు విసుగు పుట్టించడం నా ధ్యేయం కాదు.

వయోజన ఓటింగ్ వ్యవస్థ అమలులో వున్న మన దేశంలో ఆస్తిపాస్తులున్న ధనికులకు రక్షణ వున్నది. కార్మికులకు, ధనికులకు మధ్య జరిగిన సంఘర్షణలో కార్మికులే విజయం పొందగలరని, మొత్తం యాజమాన్యాన్ని వారు కదిల్చివేయగలరని మన దేశ చరిత్ర నిరూపిస్తున్నది. ఒకప్పుడు అస్పృశ్యులుగా పరిగణించబడిన వారికి రక్షణ కల్పిస్తూ మన పార్లమెంటు అనేక శాసనాలు చేసినవిషయము కూడా సుస్పష్టమే. ఆఖరుకు, సామాన్య ప్రజానీకం రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకొన్నప్పటికీ, వారిలోనే పోటీపడే అంశాలు, అనేకం వున్నవి. ఆ అంశాలను పరస్పరంచర్చల ద్వారా, రాజీమార్గం ద్వారా మాత్రమే పరిష్కరించుకొనడం సాధ్యమవుతుంది

కమ్యూనిస్టు పాలకులు మాత్రం ఈ సమస్యను "ప్రజాస్వామ్యం" ముసుగు క్రింద నిరంకుశంగా పరిష్కరించడం జరుగుతున్నది. సోషలిస్టు విప్లవానికి, సమసమాజానికి ఎక్కడా పొంతన లేదు. ఎందుకంటే సమసమాజంలో ప్రభుత్వ విధానం నిరంతరం విభిన్నమైనసాంఘిక ప్రయోజనాలకు అనుగుణంగా మార్పు చెందవలసి వుంటుంది. ప్రభుత్వానికి అధిపతులైనవారు "సురక్షితమైన" అధికారాన్ని వినియోగించవలసి వుంటుంది. అందువల్ల వారు ప్రజల విమర్శలకు సమాధానం చెప్పవలసిన అగత్యంలేదు.

సోషలిస్టు పాలకుల నిరంకుశ విధానాలను అంగీకరించేవారు అనేకమంది వున్నారు. అయితే "రష్యన్లనుగాని, చైనీయులను గాని అనుసరించాలనిమేము అభిలషించడం లేదు. క్యాపిటలిసు వ్యవస్థను కూడా మేము వాంచించడం లేదు. ప్రజాస్వామ్య పరిధిలోనే కొత్త సోషలిస్టు పంథాను మేము రూపొందిస్తాము" అని వారు చెబుతారు.

1958 లో జవహర్లాల్ నెహ్రూ సోషలిస్టు వ్యవస్థగురించి తమ అభిప్రాయాన్ని ఈ క్రింది విధంగా వివరించారు. "ప్రభుత్వానికే సర్వాధికారాలుండి, అన్ని కార్యకలాపాలను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించే తీవ్రవాద సోషలిజాన్ని నేను అభిలషించడం లేదు. రాజకీయంగా ప్రభుత్వం మిక్కిలి శక్తివంతమైనది. ఆర్థికంగా కూడా ప్రభుత్వాన్ని శక్తివంతం చేయ దలిస్తే, అప్పుడు కేంద్రానికి సర్వాధికారాలు హస్తగతమవుతాయి. అందువేను ఆర్థికాధికారాన్ని వికేంద్రీక రించాలని కోరుతున్నాను. ఈవిషయంలో నేను తప్పటడుగు వేయడంలేదు. గత అనుభవాల నుంచి మనం గుణపాఠం నేర్చుకొని, మన స్వంత మార్గంలో మనం పురోగమించాలి.

ప్రజాస్వామ్య సోషలిజం అంటే ఏమిటి?

సిద్ధాంత రీత్యా ప్రజాస్వామ్య సోషలిజం పట్ల ఏవీ వ్యతిరేకంగా లేదు. ఆధునిక సంస్కరణ వాదానికి అది ప్రతీక అని మాత్రమే కొందరు అభివర్ణిస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, పార్లమెంటరీ డెమొక్రసీ పరిధిలోనే ప్రజాస్వామ్య సోషలిజం పనిచేయ గలుగుతుంది. ప్రభుత్వ రంగానికి, ప్రయివేట్ రంగానికి మధ్య సన్నిహిత సహకారం వున్నప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నిజమైన మనుగడ వుంటుంది.

ప్రజాస్వామ్య సోషలిజం కేవలం ప్రభుత్వ విధానాలకు, సైద్ధాంతిక ప్రాతిపదికను మాత్రమే సమకూరుస్తుంది. ఆచరణలో రాజకీయాధికారాన్ని వినియోగించే వారిపై ఇది ఎక్కువగా ఆధారపడి వుంటుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్యం, సోషలిజంల నిష్పత్తి కాలానుగుణంగా మార్పు చెందుతూ వుంటుంది. అంటే దీని స్వరూపం "మిశ్రమ ఆర్థిక వ్యవస్థ" గా చెప్పుకొన వచ్చు.

ఆర్థిక వ్యవస్థకు చెందిన 90 శాతం అధికారం ప్రభుత్వం కంట్రోలు క్రింద వున్న దేశ ఆర్థిక వ్యవస్థను "మిశ్రమ ఆర్థిక వ్యవస్థ" గా భావించడం సబబు కాజాలదు. దాని భావం "సోషలిజం" అని చెప్పుకొనవచ్చు. సక్రమమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకొనడానికి ఎంతమాత్రమూ వీలులేదు. ఇండియాలో రాజకీయ నాయకులు సోషలిజం గురించి పదేపదే గొంతెత్తి చాటుతున్నప్పటికీ, ప్రయివేట్రంగంలో పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి చెందాయి. అయితే కంట్రోలు విధింపువల్ల భారత ఆర్థిక వ్యవస్థలో సమర్థతలో క్షీణించింది.

"సోషలిజం" పుట్టు పూర్వోత్తరాలు

"సోషలిజం" అనే పదం మొట్టమొదటగా 1827 లో వినియోగించబడింది. దాని ఆరంభ దశలో క్యాపిటలిజం తెచ్చిన అరిష్టాలను సోషలిజం బహిర్గతం చేసింది. శ్రామికవర్గం దీనావస్థను "సోషలిజం" బాహ్య ప్రపంచానికి వెల్లడి చేసింది. అవాంఛనీయ పోటీకి అతీతంగా, సహకారం ప్రాతిపదికగా, సంపద సమానంగా పంపిణీచేసే ప్రాతిపదికగా నవసమాజ సంస్థాపనావకాశాలను గురించి "సోషలిజం" ప్రబోధించింది. సోషలిజం అనేది యూటోపియన్ మేధావుల పద్ధతులలో ఒక భాగమని చెప్పవచ్చు. "సోషలిజం" భావం మానవత్వంలోనే గర్భితమైవుంది. అందువల్లనే ప్రపంచంలోని యువతరంవారు "సోషలిజం" వైపుకు ఆకర్షితు లయ్యారు.

అందువల్లనే కాబోలు "హేతువాది యైన ప్రతి మానవుడు కూడా ఒక సనాతన సోషలిస్టే" అని 1950 లో థామస్ మాన్ వ్యాఖ్యానించడం జరిగింది.

సోషలిస్టు తార్కికవాదం కొన్ని సామాజిక మార్పులను సూచిస్తుంది. మేధావులకు నూతన ప్రయోజనాలను సోషలిజం సృష్టించింది. మానవాళి పురోగతిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రకు సోషలిజం విస్తృతార్థాన్ని కల్పించింది.

అయితే ఈ ఫలితా లన్నింటినీ సోషలిజం మాత్రమే సృష్టించలేదు. అనేక తర సిద్ధాంతాలు కూడా ఇదేవిధమైన ఫలితాలను సమకూర్చాయి. ఒకప్పుడు సోషలిస్టు, లిబరల్ అయిన జాన్ స్టూవర్ట్ మిల్ వ్రాసినగ్రంథాలలో ఈ విషయం స్పష్టం చేయుబడింది.

గత శతాబ్దంలో సోషలిజం బలవత్తరం కావడానికి నైతిక అంశాలు తోడ్పడినప్పటికీ, తరువాత సంభవించిన పరిణామాల వల్ల "సోషలిజం" పదం అనేక వైరుధ్యాలకు నిలయ మయింది. సోషలిజాన్ని, మార్క్సిజం వర్గ పోరాట సిద్ధాంతంగా మార్చివేసింది. నేటికి అదే సిద్ధాంతం విప్లవ ఉద్యమానికి ప్రాతిపదిక అయింది. అయితే అది సోషలిజాన్ని, సోషలిస్టు తాత్వికవాదం నుంచి సోషలిస్టు సిద్ధాంతంగా మార్పు చేసింది.

ప్రాచీన తాత్విక వేత్తలు ప్రపంచానికి ఏమి నిర్వచనం ఇచ్చినప్పటికీ, ప్రపంచాన్ని మార్చడం తన లక్ష్యమని మార్క్స్ ఒకప్పుడు స్వయంగా చెప్పుకొన్నారు. వర్గ పోరాట సిద్ధాంతానికి చరిత్రకారుని దృష్టిలో విలువ చాలా స్వల్పం. కాని సోషలిజం సిద్ధాంతం సంగతి ఏమిటి? ప్రజా ఉద్యమాలకు ఏకాల శక్తిగా ఏర్పడవలసిందిగా శ్రామిక వర్గానికి ఆ సిద్ధాంతం విజ్ఞప్తి చేసింది.

మార్క్స్ సోషలిజం శీఘ్రంగా కమ్యూనిజం రూపంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. బూర్జువా సమాజాలను, ఇతర సనాతన సంస్కృతిని విచ్ఛిన్నం గావించడమే దాని లక్ష్యం. దశలంభీగా మార్క్స్ సోషలిజం రూపాంతరం చెంది, ఒక అంతర్జాతీయ వ్యూహంగా అభివృద్ధి చెందింది. దౌర్జన్యం, మోసం ఇప్పుడు ప్రపంచ కమ్యూనిజంలో ఒక భాగం.

సోషలిజంలోని కొన్ని లోపాలను గురించి క్లుప్తంగా వివరిస్తాను.

జాతీయకరణవల్ల, ఉత్పత్తి, పంపిణీ సమస్యలు వాటంతట అవే పరిష్కారం కాగలవని ఆశించడం జరిగింది. అసమర్థులైన పాలనా యంత్రాంగం, అప్పటికే దుస్థితిలో వున్న పరిశ్రమలను స్వాధీనం చేసుకొని నిర్వహిస్తే, పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ అసమర్థతవల్ల వాటిల్లేనష్టాన్ని సమాజంపైనవే వేయడం జరుగుతుంది.

జాతీయకరణ వల్ల బాధ్యతలను ఏవిధంగా తప్పించుకొనవచ్చునో, నిర్వహణ ఎంత అసమర్థతలో వుంటుందో మన దేశం ఈ రంగంలో గడించిన అనుభవం మనకు విదితం చేస్తున్నది.

రెండవది— ప్రభుత్వ కార్యకలాపాలతో విస్తరణకు సంబంధించిన పరిపాలనా సంబంధమైన అవసరాల పట్ల దృష్టిని కేంద్రీకరించడంలో సోషలిజం విఫలమయింది. పారిశ్రామిక సంస్థలపై ప్రభుత్వ యాజమాన్యానికి అవసరమైన సమర్థత, నైపుణ్యం ఇండియా వంటి దేశానికి లేనే లేవు. మూడవది—ఆర్థికాభివృద్ధి కృషిలో ప్రయివేట్ రంగం ప్రాముఖ్యతను అది విస్మరించింది. ప్రజానీకంలో పరిశ్రమల స్థాపనకు చొరవను సోషలిజం సృష్టించజాలక పోయింది. సోషలిజం ప్రజల శక్తులను తగ్గించి వేసి, వారిలోని ప్రతిభను క్షీణింప జేస్తుంది. నాలుగవది— సోషలిజం వల్ల ఆర్థిక, రాజకీయాధికారం కేంద్రీకృతమై, విభిన్నాభిప్రాయాలకు తావు లేకుండా చేస్తుంది. అయిదవది— ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటే, సాంఘిక న్యాయం దానంతటఅదే చేకూరగలదన్న వాదన కూడా సవ్యమైనది కాదని, సోషలిస్టు సమాజాల అనుభవాల వల్ల నిరూపితమైనది. ఆరవది— కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో పరిమితమైన ఫలితాలను సోషలిజం యిచ్చినప్పటికీ, ఆర్థికాభివృద్ధి సాధనకు సోషలిస్టు సిద్ధాంతం అత్యంత ముఖ్యమైనదన్న వాదన కూడా సందేహాస్పదంగా తయారయింది.

సోషలిజం వైఫల్యం

సోషలిజం లక్ష్యాలన్ని ఉత్తమమైనవని, అయితే సోషలిజం సాధనకు అనుసరించే పద్ధతులు మాత్రం సవ్యమైనవి కావని వాదించే వ్యక్తులు యిప్పుడు అనేకమంది వున్నారు. వారి వాదనతో నేను ఏకీభవించజాలక పోతున్నాను. సిద్ధాంతరీత్యా, సోషలిజం మానవ ప్రకృతికి చెందిన వైరుధ్యాలను విస్మరించింది. మానవుని మనుగడ కేవలం ప్రభుత్వం కోసం, ప్రభుత్వ ఉత్పత్తి కార్యక్రమం కోసం మాత్రమేనని సూచిస్తున్నది.

సోషలిజం సిద్ధాంతం లక్ష్యం వర్గరహిత సమాజ సంస్థాపన అని స్పష్టం చేస్తున్నది. దీని పరిణామం వల్ల గత తార్కిక వాదం ఆవిర్భవిస్తుందని మార్క్స్ గాని ఏంగిల్స్ గాని వూహించలేక పోయారు.

భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి గాని లేదా పరిశ్రమల ఆధునికీ కరణకు గాని సిద్ధాంతరీత్యా సోషలిజం ఏ విధంగా అవసరమో ఎవరూ చెప్పజాలక పోతున్నారు.

సామాన్య ప్రజానీకానికి ఆహారం, వసతి, వస్త్రాలను సమకూర్చడం, రైతులు విత్తనాలు, ఆధునిక పరికరాలు కొనుగోలు చేయడానికి వారికి ఋణాలను సమకూర్చడం, వ్యవసాయ శాస్త్ర ప్రయోజనాలను రైతులకు అందేటట్లు చేయడం— యివన్నీ శాస్త్రీయ, సాంకేతిక విధానాన్ని ఇతోధికంగా వినియోగించడం ద్వారా మాత్రమే సాధించవచ్చు.

శాస్త్ర విజ్ఞాన సంస్థలను సాంఘిక ప్రయోజనాలకై, సమర వంతంగా నిర్వహించే పక్షంలో, శాస్త్రీయ విజ్ఞాన సంస్థలను ఎవడు నిర్వహిస్తున్నారు? రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఎవరు సమకూరుస్తున్నారు? అన్న అంశానికి అంతగా ప్రాముఖ్యం వుండబోదు.

ప్రజారాజ్యం గురించి మనం "మంత్రతంత్రాల" ధోరణిలో మాట్లాడటం ప్రారంభించాము. అభివృద్ధి సాధనకు అధికార కేంద్రీకరణ అనివార్యమని కూడా మూఢంగా విశ్వసిస్తున్నాము. అధికార కేంద్రీకరణ, వికేంద్రీకరణ అనేవి అప్రస్తుతాలు— సామర్థ్యం అనేది ముఖ్య లక్ష్యం కావాలి.

(స్వరాజ్య వార్షిక సంచిక)

జిల్లాకొక విద్యా పథకం ఆవశ్యకత

నెల్లూరు గోష్ఠి సిఫార్సు

నెల్లూరు, జనవరి 30: అంతర్జాతీయ విద్యాసంవత్సరం ఉత్సవాల సందర్భంలో ఇక్కడ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి. ఆదినారాయణ అధ్యక్షతను ఒక గోష్ఠి ఏర్పాటు చేయబడింది. ఈగోష్ఠికి జిల్లాలోని హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాల్స్, విద్యాసంస్థలకు, సమితులకు చెందిన ఇతర అధికారులు హాజరయారు.

విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో జిల్లాకొక విద్యాపథకాన్ని రూపొందించాలని ఈగోష్ఠి సిఫార్సు చేసింది.

గోష్ఠిలో చర్చనీయాంశాలను గూర్చి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి. కృష్ణమూర్తి వివరించారు. రడవలూరు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఆర్. ఎస్. సుదర్శనం చర్చను ప్రారంభించారు. శ్రీయుతులు కె. పెంచలయ్య గోవిందయ్య, శ్రీమతి జయలక్ష్మి, ఎం. మునుస్వామి, ఆర్.కృష్ణమూర్తి, కె. వి. రమణారావు, శ్రీమతి త్రిపురసుందరి విద్యాపథకంపై వ్యాసాలను సమర్పించారు. స్కూళ్ల ఇనస్పెక్టరు శ్రీ కె. వి. బెంజమిన్ వందన సమర్పణ చేశారు.

శ్రీ కస్తూరిదేవి విద్యాలయం బాలికలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిపారు.

రాష్ట్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎం. వి. రాజగోపాల్, ఇక్కడకు 10 మైళ్ల దూరంలోగల బుచ్చిరెడ్డిపాలెంలో లైబ్రరీకి ప్రారంభోత్సవం జరిపారు. నెల్లూరు మునిసిపల్ చైర్మన్ శ్రీ ఆనం వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.

శ్రీ రాజగోపాల్, రాష్ట్రంలో 823 బ్రాంచి లైబ్రరీలు వున్నవని, అవి అవసరాలకు సరిపోవనీ, ప్రభుత్వం రు. 37 లక్షల వ్యయం చేస్తున్నదనీ, లైబ్రరీ సెస్సు రు. 21 లక్షలు వుంటుందనీ అన్నారు. లైబ్రరీలు అభివృద్ధిపరచవలసిన ఆవశ్యకతనుగూర్చి పేర్కొన్నారు.

శ్రీ ఆర్. ఎల్. రెడ్డి దాతం చిత్రపటాలను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడు శ్రీ మేనూరి గోపాలకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.

దాతలు పుచ్చలపల్లి, చంద్రశేఖరరెడ్డి, పి. మల్లారెడ్డిల దాతృత్వాన్ని ప్రస్తుతిస్తూ పలువురు ప్రసంగించారు.

జిల్లా లైబ్రరీల అధ్యక్షుడు శ్రీ ఎస్. హరిశ్చంద్రారెడ్డి ప్రారంభంలో స్వాగతపత్రం సమర్పించారు. (మ. వి.)

విశాఖపట్నం అభివృద్ధి పథకం

రాష్ట్రప్రభుత్వంచే రు. 10 లక్షలు మంజూరు

హైదరాబాద్, జనవరి 30: విశాఖపట్నం అభివృద్ధికి రూపొందించిన బృహత్పథకం అమలుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రు. 10 లక్షలు మంజూరుచేసినట్లు నేడు తెలియవచ్చింది. టవున్ప్లానింగ్ ట్రస్టుకు ఈ మొత్తం మంజూరుచేసింది.

విశాఖపట్నంలో డజను రోడ్లను వెడల్పు చేయడానికి ఈమొత్తాన్ని వినియోగిస్తారు. ఈకార్యక్రమానికి మొత్తం రు. 25 లక్షలు వ్యయం అవుతుంది. విశాఖపట్నం అభివృద్ధి బృహత్పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈపథకానికి రు. 8 కోట్లు ఖర్చు అవుతుంది.

గుంటూరు సెంట్రల్ ఎక్సైజ్ రిక్రియేషన్ క్లబ్ సాంస్కృతిక కార్యక్రమం

గుంటూరు, జనవరి 30: సెంట్రల్ ఎక్సైజ్ రిక్రియేషన్క్లబ్వారు శ్రీ వి.యస్. రామారావు అధ్యక్షతను జనవరి 26నమెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమం వైభవంగా జరిపారు. శ్రీమతి జయశ్రీ చక్రవర్తి లలిత సంగీత కచేరీ, శ్రీ భమిడిపాటి రచించిన ఏకాంకికలు "భజంత్రీలు", దంత వేదాంతం" ప్రదర్శించారు. శ్రీమతి శకుంతలా రామారావు బహుమతులు పంచారు.

డాక్టర్ బి.వి.ఎల్.ఎస్. రాజుకు స్వాగతం

నిడదవోలు, జనవరి 30: ప్రపంచ శాంతి ఉద్యమ నాయకుడు డాక్టర్ బి. వి. ఎల్. ఎస్. రాజు రష్యా నుంచి ఇక్కడకు తిరిగి వచ్చిన సందర్భంలో వివిధ పార్టీలవారు అఖండ స్వాగతం చెప్పి పూరేగింపు జరిపారు. ఆ తరువాత మున్సిపల్ చైర్మన్ శ్రీ కె. శ్రీరాములు అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. లైన్స్క్లబ్ అధ్యక్షుడు శ్రీ కె. రామారావు స్వాగతం చెప్పారు.

జూనియర్కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. వి. సూర్యారావు ప్రభృతులు ప్రసంగించారు

ఇంజనీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు

కాకినాడ కాలేజిలో ప్రారంభించనున్నట్లు రజతోత్సవాలలో శ్రీ టి. ఆర్. దాస్ ప్రకటన

కాకినాడ, జనవరి 30: కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే జులై నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశపెట్టబడగలవని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరు శ్రీ టి. ఆర్. దాస్ కాలేజి రజతోత్సవాలకు అధ్యక్షత వహిస్తూ 28న ప్రకటించారు.

మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు రద్దు చేయబడడంవలన ఏ ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ అసోసియేట్ లెక్చరర్లో తప్ప ఇంకెవరు సర్వీసులనుంచి తొలగింపబడకుండా చూడగలమని ఆయన హామీ ఇచ్చారు.

సాంకేతిక విద్యావంతులలో నిరుద్యోగాన్ని గూర్చి పేర్కొంటూ, దానికి కారణం విద్యావిధానమని పేర్కొనడం తప్పు అనీ, ప్రస్తుత నిరుద్యోగ సమస్యకు దేశ ఆర్థిక విధానం లోపమేననీ శ్రీ దాసు అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రస్తుత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నిటిలో స్థానికులకే ప్రాధాన్యం ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిని విద్యార్థులు బలపరచాలని శ్రీ దాసు అన్నారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఆర్. శర్మ అంతకుముందు స్వాగతం చెప్పి నివేదిక సమర్పించారు.

విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు శ్రీ కె. ధర్మయ్య స్వాగతవచనాలు సమర్పించారు.

విద్యార్థి యూనియన్ కార్యదర్శి శ్రీ వై. వి. ఎం. ఎం. ప్రసాద్, నివేదిక సమర్పించారు.

ఆంధ్రయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఎల్. బుల్లయ్య, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ఉపయోగించుకొని విద్యార్థులు పరిశోధనలో అభివృద్ధి పొందాలని తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడంలో ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఆశాజనకంగా వున్నది. అయితే ఇంజనీరింగ్ కాలేజి నుంచి బయటకు వెళ్ళే అభ్యర్థులందరూ ఆ ఫ్యాక్టరీ ఇచ్చే అన్ని ఉద్యోగాల సవాళ్లను ఎదుర్కొనగలరా అనే సందేహం కలుగుతున్నదని శ్రీ బుల్లయ్య అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీలోను దాని అనుబంధ పరిశ్రమలలోను ఇంజనీరింగ్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను గూర్చి పరిశీలించడానికి ఒక కమిటీ నియమించబడిందనీ, వాల్తేరులో ఇంజనీరింగ్‌లోని మూడు శాఖలలోను ఏప్రిల్‌నుంచి స్వల్పకాలిక కోర్సులు ప్రారంభించడానికి నిర్ణయించబడిందనీ వైస్ చాన్సలర్ తెలియజేశారు.

ఉద్యోగాలకోసం అన్వేషించే బదులు, సాంకేతిక విద్యావంతులు పరిశ్రమలను నెలకొల్పడానికి పూనుకొనేయెడల వారు దేశానికి మిక్కిలి సేవచేసిన వారవుతారన్నారు. ఆంధ్ర ఇంజనీర్లు తమ ఉద్యోగాలకు ప్రతిష్ట చేకూరుస్తున్నారనీ అయితే వారు ఏకొక్క పరీక్షలలో రాణించడంలేదనీ కాగా వాల్తేరు ఇంజనీరింగ్ కాలేజీలో వసొక పరీక్షలను కూడా నెలకొల్పేందుకు యోచిస్తున్నామనీ అన్నారు. ఇంజనీర్లు దేశ భవిష్యత్తును గూర్చి యోచిస్తూ, తమ బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధులు కావాలని ఉద్బోధించారు. ప్రజలు ఉద్యోగాలకోసం మాత్రమే ఎదురుచూస్తున్నంతకాలం దేశ అభివృద్ధి పరిమితంగానే ఉంటుందనీ, కాగా ప్రజలందరూ సమైక్యంగా దేశ అభ్యుదయానికి, సంపద అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇంజనీర్లలోని లోపాలను గూర్చి పేర్కొంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లు వారి ప్రతిభకు తార్కాణం కాలేవని విమర్శించారు. కాలేజీ వచ్చే 25 సంవత్సరాల కార్యక్రమానికి పథకం రూపొందించుకోవాలని సూచించారు. శాతవాహన కాలంలోని కీర్తి ప్రతిష్టలను రాష్ట్రానికి సమకూర్చడానికి కృషిచేయాలని ఉద్బోధించారు.

శ్రీమతి సంయుక్త బుల్లయ్య ఈ సందర్భంలో ప్రచురింపబడిన సావనీర్‌ను ఆవిష్కరించారు. సావనీర్ సంపాదకుడు శ్రీ ఏ. కైలాసరావు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, విద్యామంత్రి, ముఖ్యమంత్రి ప్రభృతులు పంపిన శుభసందేశాలను చదివారు.

శ్రీ పి. వి. ఎస్. కె. ప్రసాద్ ఈ సందర్భంలో రచించిన పద్యాలను చదివారు.

శ్రీ పి. భాస్కరరావు వందనసమర్పణచేశారు.

ఆ తరువాత వైస్ చాన్సలర్ శ్రీ బుల్లయ్య ఇంజనీరింగ్ ప్రదర్శనను, శ్రీమతి సంయుక్త బుల్లయ్య కళాప్రదర్శనను ప్రారంభోత్సవం జరిపారు.

చీరాల కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ పి. జగదీశ్వరరావు సాంస్కృతికోత్సవాలను ప్రారంభిస్తూ విద్యార్థులు తీవ్ర పరిశ్రమ చేసి విజ్ఞానాన్నార్జించి విదేశాలకు విజ్ఞానాన్ని అందజేసే పూర్వపుటౌన్నత్యాన్ని సాధించాలని ఉద్బోధించారు.

కాకినాడ ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఆర్. శర్మ అధ్యక్షత వహించారు.

శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రి ప్రసంగించారు.

శ్రీ ఏ.కైలాసరావు ఏకపాత్రాభినయంచేశారు.

కుమారి యడవల్లి రమ (మద్రాసు) నృత్య ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది.

మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్

చీరాల, జనవరి 30: స్థానిక చీరాల మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీ యల్. వి. స్వామినాయుడు, కార్యదర్శిగా శ్రీ గొల్లపూడి రామమోహనరావు, కోశాధికారిగా కుమారి హాషికేశవస్వామి ఎన్నికైనారు.

అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థుల సమ్మె

అనకాపల్లి, జనవరి 30: స్థానిక ఏ. ఎం. ఏ. ఎల్. కళాశాల ఇంటర్మీడియెట్ విద్యార్థులు, కోర్సులు తగ్గించాలని కోరుతూ జనవరి 22నుంచి సమ్మె చేస్తున్నారు.

ప్రభుత్వాన్ని వెంటనే జోక్యం కలిగించుకోవలసిందిగా విద్యార్థి యూనియన్ కోరుతూ తీర్మానించింది. (ప. ఏ.)

తణుకులో 600 మంది కార్మికుల ఊరేగింపు

తణుకు, జనవరి 30: తణుకు ఆంధ్ర సుగర్స్, అక్కమాంబ, సత్యనారాయణస్పిన్నింగ్ మిల్లుల కార్మికులు సుమారు 600 మంది, కార్మిక నాయకుడు శ్రీ ఎం. భావనాచారి ఆధ్వర్యంలో జనవరి 28 న యిక్కడ 'రాజ్యాంగాన్ని రద్దుచేయాలని, ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, కార్మిక, కర్షక నియంతృత్వం ఏర్పాటు చేయాలని నినాదాలుచేస్తూ హింద్‌మజ్దూర్ సభ ఆధ్వర్యాన ఊరేగింపు జరిపారు. (ప. ఏ.)

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలు

అంతర్వేది, జనవరి 30: అంతర్వేది క్షేత్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణమహోత్సవాలు ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 11 వ తేదీవరకు జరుగుతాయి. ఫిబ్రవరి 5 వ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానంబోర్డు ధర్మకర్త శ్రీ రుద్రరాజ భీమరాజ దంపతులు జరుపుతారు. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు హరికథా కాలక్షేపాలు, పౌరాణిక నాటకాలు జరుగుతాయి.

ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభం

అంతర్వేదిలో జరిగే ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు మంచినీటికొరత ఏర్పడకుండా తగినచర్యలు గైకొనబడినవని సమితి అధ్యక్షుడు శ్రీ రుద్రరాజ భీమరాజ తెలియపరిచారు. చెరువుకు నీటిసరఫరా అయ్యేకాలువ త్రవ్వించి పూర్తిగా ఏర్పాట్లు పనిజరుపుతున్నట్లు గ్రామసర్పంచ్ శ్రీ పిల్లా వెంకటరత్నం తెలియచేశారు. యాత్రికులకు ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. నర్సాపురం నుండి స్టీమ్‌లాంచీలు, రాజోలు తాలూకాపీడుగా బస్సులు విరివిగా నడిచేటట్లు ఏర్పాటుచేయబడింది. (ప. ఏ.)

నిజామాబాద్‌లో శ్రీ చెన్నారెడ్డి ఎన్నికల ప్రచారం

నిజామాబాద్, జనవరి 30: తిలక్ గార్డెన్స్‌లో జనవరి 28 న జరిగిన ఎన్నికల సభలో తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రులు, మహారాష్ట్రులు, కన్నడులకు వ్యతిరేకంగా తెలంగాణా ఆందోళన జరుగుతున్న ఆరోపణను ఖండించారు. తెలంగాణా ప్రజలకు తగిన న్యాయం చేకూర్చడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. పోలీసులు విద్యార్థులను రెచ్చగొట్టారని ఆయన అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ ఆర్. భూమారావు అభినందనలు తెలిపారు. శ్రీ వేణుగోపాలరాజు స్వాగతం చెప్పారు.

తెలంగాణా ప్రజాసమితి కార్యదర్శి శ్రీ రాజారావ్, శ్రీ అన్సారి, శ్రీమతి ఎస్. సులోచనా నరోత్తమరెడ్డి ప్రసంగించారు.

సికిందరాబాద్ నుండి శ్రీ జేఠానంద్ పోటీ

హైదరాబాద్, జనవరి 30: జంట నగరాల సాంఘిక, రాజకీయ నాయకుడు డాక్టర్ జేఠానంద్ సికిందరాబాద్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేస్తారని తెలియ వచ్చింది.

అభ్యర్థుల నిర్ణయం విషయంలో తమను అనేక పార్టీలు నిర్లక్ష్యం చేశాయని ఆంధ్రలో నివాసం ఏర్పరచుకొన్న సింధీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

నర్సాపురం నియోజకవర్గంలో వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం

తణుకు, జనవరి 30: నర్సాపురం నియోజకవర్గంలో కొత్తకాంగ్రెసు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కొత్తకాంగ్రెసు అభ్యర్థి శ్రీ ఎం. టి. రాజు నియోజకవర్గంలోని సమితి అధ్యక్షులు, సర్పంచ్‌లు కలిసి పెనుగొండ, అత్తిలి ఫిర్కాలలో ప్రచారం ప్రారంభించారు. మార్క్సిస్టుపార్టీ అభ్యర్థి శ్రీ ఉద్దరాజు రామం, మార్క్సిస్టుపార్టీ శాసనసభ్యులు శ్రీ ఆర్. ఎస్. రాజు, శ్రీ పోలిసెట్టి శేషావతారం, శ్రీ అల్లూరి సత్యనారాయణలతో నర్సాపురం, పాలకొల్లు, పెనుగొండ, అత్తిలి, పట్నాలలో పర్యటించి, సమావేశాలు, బహిరంగసభలు జరిపారు.

కాకినాడలో కొత్తకాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం

కాకినాడ, జనవరి 30: కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కొత్త కాంగ్రెసు అభ్యర్థి శ్రీ ఎం. శ్రీరామ సంజీవరావు ఎన్నికల కార్యాలయానికి జనవరి 22న రాష్ట్ర పంచాయతీ రాజ శాఖమంత్రి శ్రీ తోట రామస్వామి ప్రారంభోత్సవం చేశారు. పలువురు జిల్లా కాంగ్రెసు నాయకులు, పుర ప్రముఖులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పలుప్రాంతాలలో రిపబ్లిక్ దినోత్సవాలు

వరంగల్

వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలలో రిపబ్లిక్ దినోత్సవాలు జరిగాయి. హన్మకొండ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాకలెక్టరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత పోలీసులు, ఎన్. సి. సి. వారు సమర్పించిన గౌరవవందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ బి. జనార్దనరెడ్డి, కూడా మాట్లాడారు. విద్యార్థులకు, ఫారెస్టు గార్డులకు, ఫారెస్టు రేంజి అధికారులకు, యిరువురు జవాన్‌దార్లకు సర్టిఫికెట్లు, బహుమతులు, నగదు బహుమతులు అందచేయబడ్డాయి. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలపైన, యితర ప్రజాహిత సంస్థలపైన జాతీయ పతాకాలు ఆవిష్కరింపబడ్డాయి.

మానికొండ

కృష్ణాజిల్లా మానికొండ గ్రామంలోని ఎలిమెంటరీ స్కూలులో శ్రీ కొల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. శ్రీ కడియాల వెంకటేశ్వరరావు జాతీయపతాకం ఆవిష్కరించారు. ఆటల పోటీలలో గెల్చినవారికి గ్రామ సర్పంచ్ శ్రీ సూరెడ్డి మధుసూదనరావు బహుమతులు పంచిపెట్టారు. శ్రీ కొల్లి వెంకటేశ్వరరావు శ్రీ ఎస్. నాగేశ్వరరావు, శ్రీ డి. వెంకటరామయ్య మాట్లాడారు. శ్రీ ఎస్. కృష్ణారావు వందన సమర్పణచేశారు. బాలబాలికలకు మిఠాయిలు పెట్టారు.

గణపవరం

గణపవరం సమితిలో శ్రీ జూపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన రిపబ్లికు దినం సభాసమావేశం జరిగింది. శ్రీ ఎస్. కోటేశ్వరరావు జండా ఎగురవేశారు. శ్రీయుతులు కె. వెంకటేశ్వరరావు, పి. భగవాన్ రాజు మాట్లాడారు. సమితి అధ్యక్షుడు బహుమతులు పంచిపెట్టారు. బాలికల పాఠశాలవద్ద శ్రీ ఎన్. సూర్యనారాయణరాజు జాతీయజండా ఎగురవేశారు.

పెంటపాడు

పెంటపాడులో జరిగిన రిపబ్లికు ఉత్సవంలో శ్రీయుతులు వి. వి. రామరాజు, ఎన్. వి. ఆర్. శేషావతారం, బి. బసవయ్య మాట్లాడారు.

తాడికొండ

తాడికొండ సమితిలో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. సమితి అధ్యక్షుడు శ్రీ పాదిలి అప్పారావు జండా ఎగురవేశారు. శ్రీ జి. గంగారావు మాట్లాడారు. కర్లపూడి గ్రామంలో సమితి సమాచార శాఖ పాటకచేరీ ఏర్పాటు చేశారు. గ్రామ యువజన సంఘానికి శ్రీ పాదిలి అప్పారావు ప్రారంభోత్సవం చేశారు. మహిళామండలికి నల్లపాడు సమితి అధ్యక్షుడు శ్రీ నల్లపనేని కోటేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. ప్రత్తిపాడు సమితి అధ్యక్షుడు శ్రీ కల్లూరి నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ జి. గంగారావు మాట్లాడారు. సర్పంచ్ శ్రీ మంచికలపూడి వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు.

టెక్కలి

టెక్కలి తాలూకా ఆఫీసులో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. శ్రీ కోదండరామరెడ్డి జాతీయపతాకం ఆవిష్కరించారు. డాక్టర్ రామారావు, శ్రీ ఖజానా కోదండరావు, డాక్టర్ ముక్కవిల్లి లక్ష్మీనరసింహం, శ్రీయు. నాగభూషణరావు మాట్లాడారు. తహసిల్దారు శ్రీ సీతారాం వందన సమర్పణ చేశారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీ గన్నవరపు గోపాలకృష్ణమూర్తి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ నద్దుగురు ప్రసాద్ జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.

అనకాపల్లి

అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ సంఘం కార్యాలయంవద్ద రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శ్రీ ఎస్. ఆర్. ఎ. ఎస్. అప్పలనాయుడు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించారు. శ్రీ వేల్పుల రామారావు మంత్రికి స్వాగతం చెప్పారు. పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు. శ్రీ ఉప్పల శ్రీరామమూర్తి అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. శ్రీ యర్ర నరసింహనాయు, శ్రీ బీసెట్టి అప్పారావు, శ్రీ బి. వి. నాయుడు మాట్లాడారు. మంత్రి శ్రీ అప్పలనాయుడు తన విజయానికి తోడ్పడవలసిందిగా కార్యకర్తలను కోరారు.

మహబూబ్‌నగరు

జిల్లాకలెక్టర్ శ్రీ ఎం. అసదుల్లాసయీద్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పేరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ కె. కె. రెడ్డి ప్రసంగించారు. అర్బన్, హైస్కూలు కళాశాలలో విద్యాసమితి కార్యదర్శి శ్రీ వి. రామచంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. (ప. ఏ.)

నరసరావుపేట

నరసరావుపేటలో రిపబ్లిక్ దినోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక పాఠశాల ఎన్. సి. సి. కేడెట్లు పెరేడ్ జరిపారు. స్థానిక కాంగ్రెస్ కమిటీ జరిపిన ఉత్సవంలో కొత్త కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ మద్ది సుదర్శనం, శాసనమండలి సభ్యుడు శ్రీ కాసు వెంగళరెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.

పలాస

పలాస పోస్టు ఆఫీసులో రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి చిత్రపటాన్ని శ్రీ సి. హెచ్. రామయ్య ఆవిష్కరించారు. పోస్టుమాస్టర్ శ్రీ ఎ. వి. ఎస్. రాజు జాతీయపతాకం ఆవిష్కరించారు.

సోంపేట

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సోంపేట, మందసా, బారువాలలో కాంగ్రెస్‌వారు ఊరేగింపు జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకాలు ఎగురవేశారు.

విశాఖలో సుదర్శన్ చిట్‌ఫండ్స్ శాఖ

విశాఖపట్నం, జనవరి 30: సుదర్శన్ చిట్‌ఫండ్సు — విశాఖపట్నం శాఖకు మునిసిపల్ చైర్మన్ శ్రీ జి. వి. రమణ 19న ప్రారంభోత్సవం చేశారు. బ్రాంచి మేనేజరు శ్రీ సురేంద్రనాథ్ స్వాగతం చెప్పారు.

విజయనగరానికి పాల సరఫరాకై రేటుపేయర్ల విజ్ఞప్తి

విజయనగరం, జనవరి 30: విజయనగరం రేటుపేయర్ల సంఘం సమావేశం శ్రీ ఎన్. శ్రీనివాసరావు అధ్యక్షతనజరిగింది. ఇటీవలనెల్లూరులోజరిగిన ఆంధ్రప్రదేశ్ రేటుపేయర్సుఅసోసియేషనుల సమాఖ్య సమావేశాలకు హాజరయిన ప్రతినిధులు శ్రీయుతులు కర్రా సూర్యనారాయణ, జి. రామచంద్రరావు ఆసమావేశంలో జరిగిన చర్చలను సమీక్షించారు.

సమావేశం ఇటీవల రాంభద్రపురంలో ప్రారంభించబడిన పాలశీతల కేంద్రంనుండి విజయనగరానికి పాలను సరఫరా చేయవలసినదిగాను పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతమయినందున, ముడి పదార్థాలు కార్మికులు విరివిగా లభ్యమగుచున్నందున పశుగ్రాసం తయారుచేసే పరిశ్రమను ప్రారంభించుమని ప్రభుత్వానికి కోరడానికి నిర్ణయించింది.

శ్రీవ్రతరాజకృతి ఆవిష్కృతి

కాకినాడ, జనవరి 30: అరవ తిరుప్పావు నకు వృషభగతి రగడల్లోను, ఉత్పల మాలికల్లోను శ్రీ బులుసు వేంకటేశ్వరులు ఆంధ్రానువాదం "శ్రీవ్రతరాజ" కృతిని శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి అధ్యక్షతను జనవరి 15న స్థానిక శ్రీరంగ భజన మందిరంలో జరిగిన సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖాధ్యక్షుడు డాక్టర్ దివాకర్ల వేంకటావధాని ఆవిష్కరించారు.

శ్రీ అప్పలాచార్యులు అరవ తిరుప్పావై ప్రాశస్త్యాన్ని విశదీకరించి, శ్రీ వేంకటేశ్వరులు దానిని అనువదించడం విశేషమనీ, వారి అనువాదం చాల ప్రశస్తంగా వున్నదని చెప్పారు.

డాక్టర్ దివాకర్ల వేంకటావధాని కృతిని ఆవిష్కరించి, గోదాదేవి కథ వివరించి, శ్రీ వేంకటేశ్వరులు గారు ఆ గోదాదేవి అరవంలో రచించిన తిరుప్పావును కడు సమర్థులై ఆంధ్రంలోకి అనువదించినందులకు వారిని అభినందించారు. తిరుప్పావును ద్విపదగా అనువదించిన శ్రీ ముత్తివి లక్ష్మణదాసు గ్రంథ ప్రాశస్త్యాన్ని, అనువాద ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా చెప్పారు. శ్రీ వేంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. (ప.ఏ)

బెంగాల్‌లో ఘర్షణలు

కలకత్తా, జనవరి 30: హౌరాజిల్లాలోని బామున్‌గాచి ప్రాంతంలో నిన్న ఉదయం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మార్క్సిస్టుపార్టీ మద్దతుదారుడని భావిస్తున్న యువకుడు మరణించాడు.

పోలీసులు జోక్యం కలిగించుకొని మార్క్సిస్టు పార్టీకి చెందిన ఒక్క వ్యక్తిని అరెస్టు చేయడంతో మార్క్సిస్టు పార్టీ మద్దతుదారులు 24 పరగణాల జిల్లాలో విధ్వంస కాండకు దిగారు.

అరెస్టయిన వ్యక్తికి ఒక హత్యతో సహా పెక్కు నేరాలతో సంబంధం వున్నదని పోలీసులు అంటున్నారు. 24 పరగణాల జిల్లాలో విధ్వంస చర్యలకు దిగిన మార్క్సిస్టుపార్టీ మద్దతుదారులు రెండు బస్సులు ఆపి, ప్రయాణీకులను బయటకు లాగి, ఆ బస్సుకు నిప్పంటించారు. పోలీసులు అరెస్టుచేసిన వ్యక్తిని విడుదలచేయాలని వీరు కోరుతున్నారు. వారు కొన్ని రైళ్లను కూడా నిలిపివేసి, కంపార్టుమెంటు తాలూకు గాజు తలుపులను బద్దలుకొట్టారు. ఈ సందర్భంగా 10 మందిని నిర్బంధంలోకి తీసుకొన్నారు.

జాదవ్‌పూర్ పోలీసు స్టేషన్ ప్రాంతంలోని సంతోష్‌పూర్‌లో బాంబుల దాడులను నిరోధించడానికి పోలీసులు మూడు పర్యాయాలు కాల్పులు జరిపారు. అయితే, కాల్పులలో ఎవరూ గాయపడలేదు. 16 మందిని అరెస్టు చేశారు.

ఉత్తర కలకత్తాలో బాలుని శవం

ఉత్తర కలకత్తాలోని ఒక యింటిలో నిన్న ఉదయం 15 ఏళ్ల బాలుని శవం కనిపించింది. ఆ యింటిలో ఎవరూ లేరు. ఆ బాలుని దేహంపై కత్తిపోటు గాయాలు కనిపించాయి. ఇతను ఒకరెస్టారెంటులో పని చేసేవాడని తెలుస్తున్నది.

ఉత్తరకలకత్తాలో కొంతమంది దుండగులు విసిరిన ఒక బాంబు తలకు తగిలి ప్రేలడంలో 30 ఏళ్ల వ్యక్తి ఒకరు అక్కడికక్కడే మరణించారు.

శ్యాంపూర్ ప్రాంతంలో నక్సలైట్లు, మార్క్సిస్టుపార్టీ మద్దతుదారులు పరస్పరం ఘర్షణకు దిగి బాంబులు విసురుకొనడంతో ఒక స్త్రీ గాయపడింది. ముగ్గురు అరెస్టయినారు.

అంతర్వేదిలో సప్తాహం

రాజోలు, జనవరి 30: శ్రీసీతారామ నామసంకీర్తనసంఘం (రిజిష్టర్డు) సమావేశం శ్రీ చిల్లంకొండ శ్రీరాములు (బాబూరావు) అధ్యక్షతను అంతర్వేదిపాలెంలో జరిగింది.

అంతర్వేది క్షేత్రంలో యథావిధిగా యీ సంవత్సరం సప్తాహోత్సవము జరుపుటకు నిర్ణయించారు. పై సంఘమునకు ఆరువేల కిమ్మతుగల 20 సెంట్ల భూమిని వ్రాసి యిచ్చిన శ్రీ కల్లూరి బంగార్రాజు కుమారులు శ్రీ వెంకటపతిరాజును, ఆ స్థలములో 15 వేలతో ఆలయము నిర్మించుటయేగాక, రెండు యెకరముల పంట భూమిని నిత్యధూపదీపనైవేద్యములకు సమర్పిస్తున్న శ్రీ కల్లూరి సూర్యనారాయణరాజు (సూర్యరాజు) సేవలను అభినందిస్తూ, ఆలయమువద్ద నిత్యారాధనా సంకీర్తన యేర్పాటుచేయుటకు నిర్ణయించారు. (ప. ఏ.)

తెలుగునాడు

వరంగల్

వరంగల్ వాణిజ్య మండలి సర్వసభ్య సమావేశం జనవరి 9 వ తేదీన జరిగింది. ఈ క్రింది సభ్యులతో నూతన కార్యవర్గం ఎన్నికైంది. శ్రీ రామిని మృత్యుంజయలింగం, అధ్యక్షుడు, శ్రీ ఎరిశాల కనకయ్య: ఉపాధ్యక్షుడు, శ్రీ పర్సి ఈశ్వరయ్య: కార్యదర్శి, శ్రీ గుడిమల్ల లక్ష్మీనారాయణ: సహాయ కార్యదర్శి, శ్రీ పోరుగంటి లక్ష్మీనారాయణ: కోశాధికారి. శ్రీయుతులు కోడం కోమురయ్య, ఆకుల వెంకటేశ్వర్లు, గోపికిషన్ లాహోటి, పిల్లలమర్రి విశ్వనాథం, మల్లుపల్లి మల్లేశం కార్యవర్గ సభ్యులు.

అద్దంకి

ఒంగోలుజిల్లా, అద్దంకి తాలూకా అద్దంకిలో జనవరి 17 వ తేదీన జనాబ్ ఖాదర్ మొహిద్దీన్ అధ్యక్షతన జరిగిన మాజీ సైనికుల సమావేశంలో అద్దంకి తాలూకా మాజీ సైనికుల సంఘం సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. శ్రీ కరేటి శ్రీరాములు: అధ్యక్షుడు, శ్రీ దేవినేని హనుమంతరావు: కార్యదర్శి, శ్రీ జెక్. బెంజమన్: కోశాధికారి, శ్రీ వంగా రామయ్య: ఉపాధ్యక్షుడు, శ్రీ గుడిపూడి ఆశీర్వాదం: సంయుక్త కార్యదర్శి, మరి 12 మంది కార్యవర్గ సభ్యులు.

తాళ్ళూరు

ఆంధ్రప్రదేశ్ రీజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ ఎస్. కృష్ణమూర్తి జనవరి 19 వ తాళ్ళూరు పంచాయతీ సమితి సమావేశంలో మాట్లాడారు. సమితి అధ్యక్షుడు శ్రీ ఎం. చెంచయ్యనాయుడు సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ దిరిశాల వెంకటరమణారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని కళావాణి యువ సాంస్కృతిక, సాహిత్య సమాఖ్య వార్షిక ఎన్నికలు 1971—72 సంవత్సరానికి వివేకవర్ధని కళాశాలలో ఇటీవల జరిగాయి. ఈ క్రిందివారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు: శ్రీ కదిరి హనుమంతరావు, ఉపాధ్యక్షుడు: శ్రీ వి. రఘువరావు, కార్యదర్శి: శ్రీ ఎ. విశ్వేశ్వరరెడ్డి, సహాయ కార్యదర్శి: శ్రీ కపిల రామమోహనరావు, కార్య నిర్వాహకులు: శ్రీయుతులు ఎ. రాజు, ఎం. సంజీవరెడ్డి, కె. ప్రతాపరెడ్డి, సంస్థ హితైషులు: శ్రీయుతులు మాడా వెంకటేశ్వరరావు, డి. కె. రాత్కర్, శ్రీమతి వి. రతన్ ప్రసాద్, శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి.

నల్గొండ

నల్గొండజిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇటీవల స్వామి వివేకానంద జయంత్యుత్సవం జరిగింది. శ్రీ సిహెచ్. శంకరరావు సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. వారం రోజులపాటు గ్రంథాలయం హాలులో రామకృష్ణ పరమహంస, వివేకానంద సాహిత్య ప్రదర్శన జరిగింది. వక్తృత్వ పోటీల సభకు జిల్లా స్త్రీ సంక్షేమ శాఖాధికారిణి కుమారి టి. లీల అధ్యక్షత వహించారు. శ్రీయుతులు అలెగ్జాండర్, అబ్దుల్ హమీద్‌ఖాన్, జి. కృష్ణమూర్తిలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చాయి. కుమారి అనసూయ, శ్రీ బాలయ్యలకు కన్సొలేషన్ బహుమతులు వచ్చాయి. శ్రీ పులిజాల వేంకటరంగరావు, శ్రీ పి. వి. సుబ్బారావు, మాట్లాడారు. శ్రీ కొల్లిపర్ల నాగేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాపరిషత్ హైస్కూలు ఆవరణలో ఇటీవల జరిగిన సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ రీడర్ డాక్టర్ అమరేశం రాజేశ్వరశర్మ తెలుగు లిపి సంస్కరణం గురించి మాట్లాడారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీ జె. కొండలరావు స్వాగతం చెప్పారు. ఆర్. డి. ఒ. శ్రీ ఎ. కృష్ణమూర్తి సభకు అధ్యక్షత వహించారు. శ్రీ జి. విఠల్‌రెడ్డి, శ్రీ అనంతరావు, శ్రీ నానారావు శ్రీ శర్మగారి లిపి సంస్కరణ విధానాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. శ్రీకొండలరావుకృతజ్ఞతలుతెలిపారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ మహాసభ జనవరి 10 న ఖమ్మం వర్తక సంఘం కార్యాలయంలో జరిగింది. ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ అమరారి గోపయ్య స్వాగతం చెప్పారు. శ్రీ హీరాలాల్ మోరియా పతాకావిష్కరణ జరిపి, సభను ప్రారంభించి మాట్లాడారు. విషయనిర్ణాయక సభకు శ్రీ ఎస్. వీరాచారి అధ్యక్షత వహించారు.

శ్రీశైలం

శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో జనవరి 10 వ తేదీన గుడివాడకు చెందిన అన్నపూర్ణ నృత్యనికేతన్ బృందంవారు శ్రీశైలం ప్రాజెక్టు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన కూచిపూడి నృత్య ప్రదర్శన జరిపారు. కుమారి అన్నపూర్ణ భరతనాట్యం ప్రేక్షకులను ముగ్ధులను గావించింది. శ్రీమతి జయలక్ష్మీ జనార్దన్ వేణుగానం సంగీతం పాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీఎన్.శ్రీనారాయణకళాకారులనుసన్మానించారు. కార్యదర్శి శ్రీ ఎ.వై.సీల్ వందనసమర్పణచేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం : పబ్లిక్‌వర్క్సు డిపార్టుమెంట్

ఇరిగేషన్ సర్కిల్ : : నిజామాబాద్

టెండర్ నోటీసు నెం. 59/70-71 (మూడవసారి)

వ. నం.	పని వివరం	కంట్రాక్టు మొత్తం	ఎర్నెస్టు మనీ ధరావతు	పనిపూర్తి చేయు కాల పరిమితి	టెండరు ఫారాల ఖరీదు అమ్మకం పన్ను సహా	టెండరు ఫారాలు అమ్మకం తేదీ
1.	నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు 28వ డిస్ట్రిబ్యూటరీ రీమోడలింగ్.	4.00 లక్షలు	రు 10000—	20నెలలు	రు 20.60	15—2—71 [illegible]

1. ప్లానులు, స్పెసిఫికేషన్లు కల టెండరు ఫారాలు సూపరింటెండింగ్ యింజనీరు, పి.డబ్ల్యు.డి. ఇరిగేషన్ సర్కిల్ నిజామాబాద్ వారి ఆఫీసు నుంచి పైన పేర్కొన్న తేదీలలో ఆఫీసు పనిచేసే ఏ రోజునైనా పొందవచ్చును.

2. కంట్రాక్టరు టెండరును పంపలేకపోయినా, డిపార్టుమెంటు ఆలస్యం చేసినా టెండరు ఫారాల ఖరీదు వాపసు చెయ్యబడదు.

3. టెండరు ఫారాల ఖరీదును స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి.డబ్ల్యు.డి. ఐ. బి. డివిజన్, నిజామాబాద్‌వారిపేర "U. Remittances-iii-other remittances items adjustable by PWD. infavour of Executive Engineer Nizamabad పద్దుకు చెల్లించవలెను. లేదా బ్యాంకు డ్రాఫ్టు పంపవలెను.

4. ఎర్నెస్టుమనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో "T. Deposits & Advances part-II Deposits not bearing interest-Revenue Deposits in favour of the Executive Engineer, I.B. Division Nizamabad Hq. Nizamabad కు జమకట్టవలెను. లేదా బ్యాంకు డ్రాఫ్టు ద్వారా పంపవలెను.

ఏ. విఠల్ రావు,
ఇన్‌చార్జి సూపరింటెండింగ్ ఇంజనీర్, పి.డ.
ఇరిగేషన్ సర్కిల్ 3, నిజామాబాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు (ప్రాజెక్టుల విభాగము)

ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి ఆఫీసు
నాగార్జునసాగర్ కెనాల్సు డివిజన్ నెం. 2.
నందిగామ.

టెండరు నోటీసు నెం. 5/70-71

ఈ దిగువ సుదహరించిన పనులకుగాను సీలువేసిన టెండర్లు విడివిడిగా ఈ దిగువ పంథతము చేసినారితే క్రింద తెలుపబడు విధముగా ఆయా తేదీలలో సా. 4 గం. ల వరకు తీసికొనబడి అదేరోజు సా. 4—30 గం.లకు తెరువబడును.

ఐటం నం.	పని పేరు	ఎర్నెస్టు మనీ డిపాజిట్ రు.లలో	టెండర్ ఫారము ఖరీదు	పనిపూర్తి చేయుటకు కాల పరిమితి.	కంట్రాక్టు స్వభావం	అప్లికేషన్ తీసికొనుటకు ఆఖరు తేది	టెండరు షెడ్యూలు ఇచ్చు తేది	టెండర్లు తీసికొను ఆఖరు తేది
1.	పర్మనెంటు ఎ.ఇ. టైపు క్వార్టరు బనిగండ్లపాడు నందు కట్టుట. 2 నెంబర్లు	880 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
2.	పర్మనెంటు సబ్ డివిజన్ ఆఫీసు బనిగండ్లపాడు నందు కట్టుట. 2 నెంబర్లు	950 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
3.	పర్మనెంటు "బి" టైపు 1 బ్లాకులో 2 క్వార్టర్లు బనిగండ్లపాడు నందు కట్టుట. 2నెంబర్లు	900 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
4.	పర్మనెంటు "డి" టైపు 1 బ్లాకు నందు 6 క్వార్టర్లు బనిగండ్లపాడు నందు కట్టుట 1 నెంబరు.	400 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
5.	టెంపరరీ ఎ.ఇ. టైపు జమలాపురం నందు కట్టుట. 1 నెం.	300 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
6.	టెంపరరీ సబ్‌డివిజన్ ఆఫీసు జమలాపురము నందు కట్టుట. 1 నెం.	300 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
7.	టెంపరరీ "ఎ" టైపు క్వార్టర్లు జమలాపురము నందు కట్టుట 3 నెంబర్లు	585 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
8.	టెంపరరీ "బి" టైపు క్వార్టరు జమలాపురము నందు కట్టుట 1 నెంబరు.	150 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71
9.	టెంపరరీ "సి" టైపు క్వార్టరు 1 బ్లాకు నందు 5 క్వార్టర్లు జమలాపురము నందు కట్టుట 1 నెం.	350 —	6.18	6నెలలు	ఎల్.ఎస్.	22.2.71	24.2.71	2.3.71

2. టెండరు ఫారముల ఖరీదు పే అండ్ ఎకౌంట్సు ఆఫీసరు నాగార్జునసాగర్ ప్రాజెక్టు జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా వారి పేర స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్రాంచిలోనైన చెల్లించి సదరు డిమాండ్ డ్రాఫ్టును టెండరు షెడ్యూలు కొరకు దాఖలు చేసికొను అర్జీతో జతపరచవలయును. సదరు అర్జీలు పైన ఉదహరించబడిన తేదీల వరకు అంగీకరింపబడును. టెండరు ఫారముల ఖరీదు డిమాండు డ్రాఫ్టు రూపములో పైన ఉదహరించబడిన ప్రకారము టెండరు షెడ్యూలు కొరకు దాఖలు చేసుకొను అర్జీతో జతపరచక పోయినను లేక అర్జీలు పైన ఉదహరించిన తేదీల తరువాత చేరిననూ అట్టి అర్జీలు అంగీకరింపబడవు. టెండరు ఫారములు ఆఫీసు పనిచేయు దినములలో ఉ. 10—30 గం. నుండి సా. 5 గం. వరకు పైన ఉదహరించిన తేదీల తరువాత యివ్వబడును. టెండరు షెడ్యూల్సు తపాలా ద్వారా పంపబడుటకుగాను మేనేజరు/హెడ్‌క్లర్కు వారిని అడ్రసు చేస్తూ డిమాండ్ డ్రాఫ్టు జతపరచిన దరఖాస్తు పంపవలయును. పోస్టులో టెండరు ఫారములు కావలసిన వారు అట్లు కోరినచో తగిన తపాలా బిళ్లలు అంటించి స్వంత చిరునామా గల కవరు (9"×4") జతపర్చవలయును. అట్టి యెడల ఏ కారణము చేతనైననూ షెడ్యూల్సు అందనిచో లేక ఆలస్యముగా అందినను డిపార్టుమెంటువారు బాధ్యులు కారు.

3. టెండరు ఫారముల ఖరీదు ఏట్టి పరిస్థితులలోను తిరిగి యివ్వబడదు.

4. డిపార్టుమెంటువారిచే సరఫరా చేయబడిన నిర్ణీత ఫారములలో మాత్రమే టెండర్లు సీలువేయబడిన కవరులలో సమర్పించుకొనవలయును. సీలు చేయబడిన కవరు మీద టెండరు మరియు పని పేరు వ్రాయవలయును.

5. పైన సుదహరించబడిన ఎర్నెస్టుమనీ డిపాజిట్టును స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఏ బ్రాంచిలో నైనను పే అండ్ ఎకౌంట్సు ఆఫీసరు నాగార్జునసాగర్ ప్రాజెక్టు జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా వారిపేరిట కట్టి సదరు డిమాండ్ డ్రాఫ్టును టెండరుకు జతపరచవలయును.

6. టెండర్లు పై సుదహరింపబడిన 4, 5 క్లాజులు ప్రకారము లేకపోయినచో పూర్తిగా తిరస్కరింపబడును.

7. టెండర్లు మరీ ఎక్కువ, మరీ తక్కువ రేట్లతో వున్న యెడల అట్టి టెండరు తిరస్కరింపబడును.

8. కంట్రాక్టరు ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టును ఎగ్రిమెంటు మీద సంతకము చేసిన ఆరు నెలల లోపలగాని లేక పైనల్ బిల్లును పేమెంటు కొరకు సమర్పించు ముందు గాని (ఏది ముందయితే అది) దాఖలు చేయవలయును.

9. అన్ని టెండర్లు గాని ఏదొక్క టెండరు గాని పూర్తిగా లేక కొన్ని భాగములు కాని ఏ కారణము తెలుపకుండగనే తిరస్కరించు అధికారము ఎగ్జిక్యూటివ్ యింజనీరు నాగార్జునసాగర్ కెనాల్సు డివిజన్—2 నందిగామ వారికి గలదు.

10. చీఫ్ ఇంజనీరు నాగార్జునసాగర్ కెనాల్సు వారివద్ద రు 50,000 —(అక్షరాల ఏబది వేల రూపాయలు) మాత్రం ఎన్‌సీ డిపాజిట్టు కట్టి సరిఅయిన ఒడంబడిక పత్రము మీద సంతకము చేసినచో అట్టివారు తగ్గింపు రేట్లకు డిపాజిట్టు కట్టుటకు అర్హులగుదురు.

11. సెక్యూరిటీ డిపాజిట్ క్రింద 7½%బిల్లు నుండి తగ్గించబడును.

(సం.) యస్. నరసింహారావు,
26—1—71
ఎగ్జిక్యూటివ్ యింజనీరు, పి. డబ్ల్యు.డి. నాగార్జున సాగర్ కెనాల్స్ డివిజన్—2,
నందిగామ.

లిట్ క్విజ్ నెం. 77 కు సొల్యూషన్

(1) Shyness (2) Buildings (3) Traditions (4) Qualitative (5) Volition (6) Vanities (7) Feelings (8) Family (9) Ideas (10) Liberty (11) Memories (12) Sculptors (13) Peace (14) Recreation (15) Saints (16) Toil.

Details from Litquiz, Bombay-7.

శ్రీ శివరాత్రి మహోత్సవములకు శ్రీశైలము చేరనగును
19—2—71 వ తేది విజయవాడ నుండి
32 రో॥ సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు
2 పూ. బ్రా. ఫో. డీలక్సు బస్సు చార్జీ 400/— రూ.
అడ్వాన్సు 50/— రూ, పూర్తి వివరములకు
ఆర్గనైజరు: వి. సి. రామయ్య,
శ్రీ లక్ష్మీ శ్రీనివాసా ట్రావెల్ సర్వీసు
గోపాలరెడ్డిరోడ్డు, విజయవాడ—2. ఫోన్ పి. పి. 4829, 3704.
మే నెలలో సంపూర్ణ ఉత్తరదేశ యాత్రలు గలవు.







విజయవాడ
పార్క్ రోడ్‌లో
(ఫోన్ : 7602)
హ టోకు డిపోకు
నేడే ప్రారంభం
అభిమానులను, మిత్రులను
మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
గణేశ్
మెడికల్ హాల్ ఏజన్సీస్
హెడ్ ఆఫీసు : సుల్తాన్ బజార్
హైదరాబాద్

రేడియో

సోమవారం, ఫిబ్రవరి 1
శక 1892 మాఘ 12

హైదరాబాద్ - ఎ 405.4 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, 6—10 భక్తిరంజని, 6—40 ఎస్. జాలంధర్: వీణ, 7—00 తె. వా., 7—15 భక్తిసంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంకీర్తనం, 8—30 కోవెల శాంత. మధ్యాహ్నము: 11—45 ఉన్నత పాఠశాలలకు, 12—05 చిత్రసీమ, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 ఎస్. ఎస్. మహదేవన్, ఎస్. వి. సత్యనారాయణ, మృదంగం, 1—40 చిత్రసీమ, 1—50 తె. వా., 2—00 లలితసంగీతము. సాయంత్రము: 5—30 విజయవాడ వశె, 5—55 ప్రసార విశేషాలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 గ్రామసీమలు, 7—00 తె.వా., 7—15 వెలుగుబాట, 7—30 కోవెల శాంత, 8—00 లలితసంగీతం, 8—30 చిత్రసీమ, 9—15 వికాసతరంగిణి, 9—30 జానపద గేయాలు, 9—45 రసమయి, 10—00 ఎస్. ఎస్. మహదేవన్, ఎస్. వి. సత్యనారాయణ: మృదంగం, 10—35 ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, శుభోదయం, ప్రసార విశేషాలు, 6—10 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 ప్రాంతీయ సంగీతం, 7—30 సంస్కృత పాఠం, 7—45 సంగీత శిక్షణ, 8—30 హైదరాబాద్ ఎ వశె. మధ్యాహ్నము: 11.45 ఉన్నత పాఠశాలలకు, 12—05 వాద్య బృందము, 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 చిత్రతరంగిణి, 1—40 పసిడి పంటలు, 1—50 తె. వా., సాయంత్రము: 5—30 కె. తిరుమలాచార్యులు: వీణ, 5—55 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 భజన కీర్తనలు, 6—25 వ్యవసాయదారులకు వార్తాప్రసారం, 6—30 చిత్రతరంగిణి, 7—00 తె. వా., 7—15 పంటసీమలు, 7—45, యువభారతి, 8—25 యువభారతి 9—15 ఉభయకుశలోపరి, 9—30 జానపద గేయాలు, 9—45 రసమయి, 10—00 కె. తిరుమలాచార్యులు: వీణ, 10—35 ప్రసార సమాప్తి.

మద్రాసు - ఎ 416.7 మీ

ఉదయం : 6—00 వందేమాతరం, మంగళధ్వని, 6—45 ఇ. మునుస్వామి: నాదస్వరం, 7—30 పాల్ఘాట్ కె. వి. నారాయణస్వామి, 8—45 చిత్రగానం, 9—15 సంగీతమంజరి, 10—00 ఇ. మునుస్వామి: నాదస్వరం. మధ్యాహ్నము: 12—00 చిత్రగానం, 12—30 సి. ఎస్. లలిత, 1—30 చిత్రగానం, 1—40 వాద్యగోష్ఠి. సాయంత్రము: 6—30 వాద్య సంగీతం, 6—45 చిత్రగానం, 8—15 పర్వతకుమారి చంద్రశేఖరన్, 9—45 రాగం, తానం, పల్లవి: చిట్టిబాబు: వీణ, 11—00 ప్రసారసమాప్తి.

మద్రాసు — బి 211.3 మీ

ఉదయం : 6—55 వందేమాతరం, మంగళధ్వని, 7—00 తె. వా., 7—15 ఇశైక్కోలం, 7—30 మద్రాస్ ఏ వశె. మధ్యాహ్నము: 1—40 మద్రాస్ ఏ వశె, 1—50 తె. వా., సాయంత్రము: 6—05 మద్రాస్ ఎ వశె, 6—30 భలే మంచి బేరము నాటిక, రచన: జి. శివరామకృష్ణ, 7—00 తె. వా., 8—25 గీతమాలిక, 9—30 తెలుగుమే ప్రయోగ్‌వాడ్ ప్రసంగం (హిందీ) బాలసారిరెడ్డి, 9—45 వాద్య సంగీతం, 10—00 హిందూస్థానీసంగీతం, 10—35 ప్రసార సమాప్తి.

శ్రీ విజయభాస్కర నాట్య మండలి వార్షికోత్సవం

తాడేపల్లిగూడెం, జనవరి 30: పెదతాడేపల్లిలో శ్రీ విజయభాస్కర నాట్యమండలి 11 వ వార్షికోత్సవం జనవరి 27 న శ్రీ కోనే మాధవరావు అధ్యక్షతన జరిగినది. శ్రీ అప్పసాని వీరవెంకట కొండలరావు చౌదరి సభావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. శ్రీ కె. వెంకట్రావు కార్యదర్శి నివేదిక సమర్పించారు. శ్రీ ఆలపాటిసత్యం గుప్తను దుశ్శాలువతో సత్కరించారు. శ్రీ పరిమి అమ్మిరాజు సన్మానపత్రం సమర్పించారు. శ్రీయుతులు బోణం బాబూరావు, ఎ. వీరస్వామిరాజు, కె. గంగాధర శర్మ, ఎం. జి., రామారావు మాట్లాడారు. నటుడు శ్రీ ఆలపాటి సత్యంగుప్త కృతజ్ఞత తెలిపారు. నటన, ఆహుతి నాటికలు ప్రదర్శింపబడ్డాయి. (మ. వి)



క్రీడాలోకం

ఆరవ టెస్టు:

ఇంగ్లండ్‌చే 470 పరుగులు

అడిలైడ్, జనవరి 30: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరుగుతున్న ఆరవ క్రికెట్ టెస్టులో, ఇంగ్లండ్, మొదటి ఇన్నింగ్సులో 470 పరుగులు చేసింది.

ప్రతిగా నేటి ఆట ఆఖరుకు ఆస్ట్రేలియా వికెట్టు ఏమీ పోకుండా 50 పరుగులు చేసింది. (స్టాక్‌పోల్ 41)

నేటి ఉదయం ఆట ప్రారంభంలో ఇంగ్లండ్ 13 పరుగులు చేసిన తర్వాత, యువ ఫాస్టు బౌలరు లిల్లీ నాట్ (7) వికెట్టు, థామ్సన్, ఫ్లెచర్ (80) వికెట్టు తీసుకోగా ఫాస్టు బౌలర్లు ఆధిక్యం పొందేటట్లు కన్పడింది. డిఒలివేరా, హాంప్‌షైరు జతగా వుండి లంచ్‌వరకు జాగ్రత్తగా ఆడారు. రెండు కష్టమైన క్యాచెస్ జారబడ్డాయి. రెండుసార్లు లిల్లీకి వికెట్టు రావలసింది. చివరకు ఈబాట్సన్ 5 వ వికెట్టుకు 96 పరుగులు చేసిన తరువాత జి. చాపెల్, హాంప్‌షైర్ (55) డిఒలివేరా(47) వికెట్లు తీసుకొనగా ఇంగ్లండ్ ఇన్నింగ్సు అదుపులోకి వచ్చింది. కాని ఇంగ్లండ్ కెప్టెన్ ఇల్లింగ్‌వర్త్ ఫాస్టు బౌలరు స్నోతో జతగా పరుగులు బాగా చెయ్యగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్సులో 470 పరుగులు చేసింది.

భారత హాకీ జట్టుపై రిపోర్టులో మేనేజర్ ప్రశంస

జలంధర్, జనవరి 30: ఆసియా హాకీ క్రీడోత్సవం ఫైనలులో, భారత హాకీజట్టు, పాకిస్తాన్‌పై చాలా బాగా ఆడిందని అన్ని డిపార్టుమెంటులలో ప్రత్యర్థులకన్న మెరుగనిపించిందని తన రిపోర్టులో జట్టు మేనేజరు శ్రీ బల్బీర్‌సింగ్ ప్రశంసించాడు. అయితే, ఒక ఫార్వర్డు తమండవలసిన స్థానము సిడి ఆడుటలో స్కోరింగ్ అవకాశములు తక్కువయినాయని ఆయన అన్నాడు. ఒక నలుగురు ఆటగాళ్లు మినహా మిగతావారందర్ని తప్పక తిరిగి ఎన్నిక చేయవల్సిందని ఆయన సూచించారు. భారత జట్టుకు పెనాల్టీ కార్నర్లు ఇవ్వటంలో పాక్షికదృష్టి కన్పడుతోందని దీనివల్ల జట్టు స్కోరు చేసేఅవకాశములు తక్కువయినవని శ్రీ బల్బీర్ సింగ్ వ్యాఖ్యానించాడు.

బొబ్బిలిలో హాకీవాలీబాల్ పోటీలు

బొబ్బిలి, జనవరి 30: స్థానిక స్పోర్ట్సు క్లబ్‌వారు బొబ్బిలి రాజావారి జన్మదినోత్సవ సందర్భంలో హాకీ, వాలీబాల్ పోటీలు 17 ఫిబ్రవరినుండి నిర్వహించుటకు నిర్ణయించారు. ఎంట్రీలు కార్యదర్శి పేరిట 8 ఫిబ్రవరివరకు అందచేయవచ్చు.

జయంతిలాల్

వెస్టిండీస్ పర్యటనకు ఎన్నికయిన యువకులలో ఇతడు ఒకడు. వయస్సు 22 సంవత్సరములు. నాగపూరులో రోహింటన్ బారియా పోటీలు జరిగిన సంవత్సరం జయంతిలాల్ ఎక్కువ పరుగులుచేసి 'పెద్దలదృష్టి' ఆకర్షించాడు. అప్పట్నించి రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు ఆడే అవకాశం పొంది, ఓపెనింగ్ బాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. ఇటీవల సింహళం పర్యటనలో, మరొక యువ బాట్స్‌మన్ గవాస్కర్‌తోబాటు రంజీ ట్రోఫీలలో అబ్బాస్ అలీబేగ్‌తో ఇన్నింగ్సు ప్రారంభించి విజయుడయ్యాడు.

గుంటూరులో యాదవకమిటీ హైస్కూలు వార్షికోత్సవం

గుంటూరు, జనవరి 30: భారత దేశంలో యువకులు తమ అభివృద్ధి మందకొడిగా వున్నందుకు నిస్పృహచెందుతున్నారనీ దానికి కారణం ఇతరదేశాలలోని తమలాటివారి అభివృద్ధితోపోలిస్తే భారతయువకుల అభివృద్ధి మందకొడిగా వున్నదనీ పెద్దలు ఇదిగమునించి దేశంసర్వతో ముఖాభివృద్ధికి త్వరితగతిన కృషి చేయాలనీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారల శాఖమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య ఇక్కడ అన్నారు.

యాదవ కమిటీ హైస్కూలు 22 వ వార్షికోత్సవాన్ని శ్రీ రఘురామయ్య ప్రారంభించారు.

దారిద్ర్యాన్ని రూపుమాపడానికి అందరూ కృషిచేసి పనిచేయాలని ఆయన కోరారు.

జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎం. వి. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.

హెడ్మాస్టరు శ్రీ డి. లక్ష్మీనారాయణ, స్కూలు కమిటీ కార్యదర్శి శ్రీ జి. నాగభూషణం వార్షిక నివేదికలు సమర్పించారు.

శాసనసభ్యుడు శ్రీ చేబ్రోలు హనుమయ్య, స్కూలు కమిటీ అధ్యక్షుడు శ్రీ బి. సత్యనారాయణ, మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ డి.వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ, ఈ హైస్కూలునువచ్చే విద్యాసంవత్సరంనుంచి కళాశాలగా అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీమతి ఎం. వి. తులశమ్మ బహుమతులు పంచారు. (మ. వి)

బాపట్లలో అంతర్జాతీయ విద్యా సదస్సు

బాపట్ల, జనవరి 30: అంతర్జాతీయ విద్యార్థి సంవత్సర సందర్భంగా జిల్లాస్థాయి విద్యావేత్తలు, ఉన్నతపాఠశాలల ప్రధానాధ్యాపకులసదస్సు జనవరి 27 న ఇక్కడ జరిగింది. డాక్టర్ ఎ. ఆదిరెడ్డి సదస్సును ప్రారంభిస్తూ విద్యాస్థాయిని పెంచాలని కోరారు. శ్రీ జి. వి. గోపాలరావు స్వాగతం చెప్పారు. శ్రీ వేదాంతం రామచంద్రరావు విద్యాప్రణాళికలో స్వయం వృత్తిపోషక విద్యావిధానానికి ప్రాధాన్య మివ్వాలని అన్నారు. సదస్సుకు శ్రీ సి. రమాకాంత రెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో పాల్గొన్న పలువురు విద్యాప్రణాళికకు సంబంధించిన నివేదికలు సమర్పించారు. (ఏ. వి)

త్వరపడండి — కొద్దిరోజులు మాత్రమే
ఊర్వశి 70 యం. యం. ఎయిర్ కండిషన్డ్
విజయవాడ
కొలంబియా వారి
మెకన్నాస్ గోల్డ్
70 యం. యం. టెక్నికలర్
తరువాయి చిత్రం 'ఆలివర్' 70 ఎం. ఎం.

విజయవాడ శ్రీనివాసలో
31-1-71 నుండి
ఉదయం ఆటతో ప్రారంభం

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
చదవండి







Printed and Published by J. S. MANI on behalf of Andhra Prabha (Pvt.) Ltd. and printed at Andhra Prabha Press and published Vijayawada-3. Editor : P. NAGESWARA RAO